THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 180
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
2-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

2.8.55
100231

నెహ్రూకు వినోబాజీ సూచన

కోరాపుట్టి (ఒరిస్సా), జులై 31—ప్రధాని పండిట్ నెహ్రూ ప్రతిరోజు కొన్ని గంటలపాటు పొలంలో పనిచేస్తే రైతులతో సాన్నిహిత్యం యేర్పడుతుందని, అప్పుడు ఆయన దేశ పరిపాలనను మరింత సమర్థంగా సాగించగలుగుతారని ఆచార్య వినోబా భావే సూచించారు. ప్రాచీనకాలంలో మన మహర్షులు మహోత్కృష్ట విజ్ఞానసాధన చేస్తూ కూడా మరొకవెంప సేద్యంచేసేవారని వినోబాజీ పేర్కొన్నారు.

ఉమ్మడి గవర్నర్ సూచనకు ఆంధ్ర ప్రభుత్వం సమ్మతించలేదట

రెండు తెలుగురాష్ట్రాల స్థాపన విషయమై తమకేమీ సందేశమే రాలేదని ముఖ్యమంత్రి వివరణ

ఆంధ్ర, హైదరాబాద్ లంకల పరాటా ప్రసక్తిలేదని అసెంబ్లీలో సమాధానం

కర్నూలు, ఆగస్టు 1—రెండు తెలుగు రాష్ట్రాలు నెలకొల్పాలనే నిర్ణయం జరిగితే రెండింటికి ఉమ్మడి గవర్నర్, ఉమ్మడి హైకోర్టు ఏర్పాటు చేయడంవల్ల ఎంత హాని జరుగగలదో తెలుపవలసిందిగా ఇండియన్ యూనియన్ ప్రభుత్వం కాని ఫజల్ ఆలీ కమిషన్ గాని ఆంధ్ర ప్రభుత్వాన్ని కోరలేదని నేడు ఆంధ్ర అసెంబ్లీ ప్రశ్న సమయంలో ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారి ప్రశ్నకు సమాధానం చెప్పారు.

ఈ విషయమై యూనియన్ ప్రభుత్వానికి, ఆంధ్ర ప్రభుత్వానికి మధ్యగాని, ఫజల్ ఆలీ కమిషన్‌కు, ఆంధ్ర ప్రభుత్వానికి మధ్య గాని ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగలేదని కూడా ముఖ్యమంత్రి శ్రీ కాళేశ్వరరావుగారి మరొక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాలు నెలకొనేపక్షంలో ఉమ్మడి గవర్నర్, ఉమ్మడి హైకోర్టు వుండవచ్చుననే విషయమై తను సంతృప్తి ప్రకటించానని మద్రాసు నుంచి వెలువడుతున్న ఒక తెలుగు దినపత్రిక ("ఆంధ్రపత్రిక" కాదు—ఎడిటర్) ప్రకటించిన వార్తలు సరైనవి కావని ముఖ్యమంత్రి తెలిపారు.

"జగ్గయ్యపేట, మునగాల డివిజనుల మధ్యనగల హైదరాబాద్ పరగణాను జగ్గయ్యపేట డివిజనుకు [illegible] అనే శ్రీ కాళేశ్వరరావుగారి మరొక ప్రశ్నకు ముఖ్యమంత్రి [illegible] లేదని జవాబు [illegible] జగ్గయ్యపేట [illegible] జనంలో చేర్చడం. నైజాము హైదరాబాద్ [illegible] దీని ఖరీదుగా మునగాల డివిజను [illegible] జగ్గయ్యపేట డివిజనునుంచి గాని [illegible] భూభాగాన్ని మార్పిడి చేసే ప్రశ్నే వుదయించదని ఆయన అన్నారు.

"ఈ లంకల మార్పిడిని గురించి 1949లో జరిగిన మహాసభలో చర్చించబడింది. మునగాల పరగణాను హైదరాబాద్ రాష్ట్రానికి మార్చివేయాలని అప్పుడు ఆలోచించబడింది. కాని, తర్వాత జరిగిన సంప్రతింపుల ఫలితంగా ఈ ఆలోచన వాయిదా వేయబడింది. ప్రజలు అలాటి మార్పిడిని ఇష్టపడడంలేదు దానివల్ల ప్రయోజనం కూడా లేదు" అని ముఖ్యమంత్రి వివరించారు.

ఆర్థిక రంగంలో యూరప్ దేశాలమధ్య సహకారం

పారిస్ సమావేశంలో ప్రణాళిక నిర్ణయం

పారిస్, జులై 31—యూరప్‌లోని వివిధ దేశాల మధ్య కరెన్సీ మారకం సాధ్యమైనప్పుడు ఆర్థిక రంగంలో యూరోపియన్ రాజ్యాలు పరస్పరం సహకరించడానికై ఒక పథకం నేడిక్కడ జరిగిన యూరప్ ఆర్థిక సహకార సంస్థ సమావేశంలో తయారు చేయబడింది.

యూరప్ దేశాల బాకీల చెల్లింపుల యూనియన్ అధికారంలో వుండే కాలాన్ని 1956 జూన్ 30 వ తేదీ వరకు పొడిగించడం, యూరప్ నిధిని ఏర్పాటుచేయడంకోసం యూరప్ ద్రవ్య ఒడంబడిక చేసుకోడం, విదేశాంగ మారక సౌలభ్యం సమకూరినప్పుడు ఆర్థిక, వాణిజ్య సమస్యలను పరిశీలించడానికి యూరప్ ఆర్థిక సహకార సంస్థ ఒక [illegible] సంఘాన్ని ఏర్పాటుచేయడం ఈ కొత్త ప్రణాళికలో [illegible] అంటారు. ఇది [illegible]

నరహరిరావుగారి పయనం

[illegible], జులై 31—మాజీ [illegible] నరహరిరావుగారు బొంబాయి నుంచి [illegible] ఇండియా మాజీ ఆడిటర్-జనరల్ శ్రీ నరహరిరావుగారు [illegible] లో రెండేండ్లపాటు వుంటారు.

విశాలాంధ్ర పట్ల ఎ. పి. సి. సి. వైఖరి

హైదరాబాద్‌లో శ్రీ సత్యనారాయణరాజుగారి వివరణ

హైదరాబాద్, ఆగస్టు 1—ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు నేడు ఇక్కడ [illegible] సభలో [illegible] విశాలాంధ్ర స్థాపన విషయంలో ఏకాభిప్రాయంతో వున్నారని, అలాగే విశాలాంధ్ర రాజధానిగా హైదరాబాద్ నగరాన్నే ఏకగ్రీవంగా సమర్థిస్తున్నారని అన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు:

"ఈ రెండు విషయాలపైన ఒక్క ప్రదేశ్ కాంగ్రెస్ మాత్రమే కాక, ఇతర రాజకీయ పక్షాలు కూడా ఏకాభిప్రాయంతో వున్నాయి. విశాలాంధ్ర స్థాపనను కోరుతూ, ఆంధ్ర ప్రభుత్వం ఫజల్ ఆలీ కమిషన్‌కు వినతిపత్రం పంపినట్లు తెలిపింది.

"వెలుపలివారు వచ్చి తమ వ్యవహారాలలో జోక్యం కలుగజేసుకుంటారని తెలంగాణా ప్రజలు అపోహపడ నక్కరలేదు. వారికి అలాంటి దురభిప్రాయాలను నేను అంటగట్టదలచుకోలేదుకూడా. ఆంధ్రనాయకులు అలాటి అభిప్రాయాలను కలిగించ దలచనూ లేదు.

"నిన్న కర్నూలులో సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం విశాలాంధ్ర స్థాపనను పునరుద్ఘాటిస్తూ తీర్మానించింది."

ఈ సన్మానసభను హైదరాబాద్ మేయర్ మిస్టర్ షహాబుద్దీన్ ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి శ్రీ వల్లూరి బసవరాజు, శ్రీయుతులు వాసుదేవనాయక్, పాగ పుల్లారెడ్డి మున్నగువారు పాల్గొన్నారు.

పంచవర్ష ప్రణాళిక

250 కోట్ల రూపాయల పథకానికి మంత్రి వర్గం ఆమోదం

కర్నూలు, ఆగస్టు 1—ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 250 కోట్ల రూపాయలు ఖర్చు కాగల ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తును ఆంధ్ర మంత్రివర్గం నేటి ఉదయం ఆమోదించింది.

దీనిపై ఆగస్టు మూడు నాలుగు తేదీలలో అసెంబ్లీలో చర్చ జరగనున్నది కూడా.



ఇండియాలో బర్మా రాయబారిగా నియమించబడిన సితు ఉ ఆంగ్ సో తన అధికార పత్రాలను మొన్న రాష్ట్రపతి భవనంలో ప్రెసిడెంట్ ప్రసాద్‌కు అందజేశారు

దక్షిణ కొరియన్ ప్రధాని రాజీనామా

ప్రెసిడెంట్ రీ ఆమోదం

సోల్, జులై 31—దక్షిణ కొరియా ప్రధాని మిస్టర్ ప్యున్ యంగ్‌టాయ్ తన పదవులకు పెట్టిన రాజీనామాను ప్రెసిడెంట్ డాక్టర్ సింగ్మన్ రీ నేడు ఆమోదించాడు.

డాక్టర్ రీకి కుడిభుజంగా వుంటున్న మిస్టర్ ప్యున్ సుమారు నాలుగేళ్లుగా దక్షిణ కొరియాకు ప్రధాని, విదేశాంగమంత్రి పదవులను నిర్వహిస్తున్నారు.

ఉపవిదేశాంగ మంత్రి మిస్టర్ చో చుంగ్ హ్వాంగ్ నేటినుంచి తాత్కాలిక విదేశాంగ మంత్రిగా నియమించబడినట్లు ప్రెసిడెంట్ రీ ప్రభుత్వం నేడు ప్రకటించింది.

17 సంవత్సరాల వయస్సుగల కెనేడియన్ యువతి మేరియన్ బెల్ 14½ గంటలలో ఇంగ్లీషుఛానల్‌ను ఇటునుంచి అటు ఈదింది.

బంజర్ల పంపకానికి కమ్యూనిస్టులు చేసిన యత్నం

1954 లో కృష్ణాజిల్లాలో ప్రయివేటు సర్వేయర్‌ను కూడా నియమించారట

అసెంబ్లీలో రెవిన్యూమంత్రి వివరణ

కర్నూలు, ఆగస్టు 21—కిందటి సంవత్సరం జూన్ నెలలో కృష్ణాజిల్లాలో బంజరు భూములను తామే పంపకం చెయ్యడానికి కమ్యూనిస్టులు ప్రయత్నించారని, ఇందు నిమిత్తం వారొక ప్రయివేటు సర్వేయర్‌ను కూడా నియమించారని నేడు అసెంబ్లీలో రెవిన్యూ మంత్రి శ్రీ చంద్రమౌళిగారు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు.

ఈ విషయం యదార్థమేనా అని కమ్యూనిస్టు సభ్యులు ప్రశ్నించగా, ఈ ప్రయత్నంతో సంబంధమున్న ముగ్గురు ప్రముఖ కమ్యూనిస్టుల పేర్లను మంత్రి బయటపెట్టారు.

శ్రీ ఎస్. ఆర్. వై. శివరామప్రసాద్ గారు (కాంగ్రెస్) అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రెవిన్యూ మంత్రి శ్రీ చంద్రమౌళిగారు యిలా అన్నారు:—

"1954 జూన్‌లో కృష్ణా జిల్లా, దివి తాలూకాలోని గొల్లపాలెం గ్రామంలో బంజరు భూముల పంపకం చెయ్యడానికి కమ్యూనిస్టులు ప్రయత్నించారు. ఇందునిమిత్తం వారొక ప్రయివేటు సర్వేయర్‌ను నియమించారు కూడా. అయితే ఆ భూములను ఆక్రమించడం కాని, [illegible]

ఈ ప్రయత్నం దరిమిలా [illegible] చర్య గైకొనడం అవసరం కాదని కాంగ్రెస్ సభ్యులు [illegible] భంగం చెయ్యబడినందున, యిక వేరే చర్యలు గైకొనలేదని మంత్రి బదులు చెప్పారు.

"మంత్రి ఈ విషయాన్ని కాంగ్రెస్ సంఘాలు అందజేసిన వార్తలను ఆధారం చేసికొని చెబుతున్నారా, లేక అధికార రీత్యా అట్టి వార్తలు వచ్చినవా?" అని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ విశ్వేశ్వరరావుగారు ప్రశ్నించగా కమ్యూనిస్టులు అట్టి యత్నం చేసినట్లు జిల్లా కలెక్టరు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తెలియజేశారని శ్రీ చంద్రమౌళిగారు బదులు చెప్పారు.

"ప్రభుత్వమే న్యాయంగా పూనుకొని బంజరు భూములను పంపకం చేస్తుందా లేక కమ్యూనిస్టులే తమ యిష్టంవచ్చినట్లు పంపకం చెయ్యడానికి వదిలిపెడుతుందా?" అని శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు ప్రశ్నించగా కమ్యూనిస్టులు చేసినటువంటి ప్రయత్నాలను ప్రభుత్వం సహించదని, నిర్దిష్ట విధానం ప్రకారం ప్రభుత్వమే బంజరు భూములను పంపకం చేయగలదని మంత్రి హామీ యిచ్చారు.

జిల్లా కలెక్టరు, జిల్లా పోలీసు సూపరింటెండెంటు పంపిన వార్తల వివరాలను బయట పెట్టవలసిందని శ్రీ ప్రగడ కోటయ్యగారు గట్టిగా అర్థించగా, కమ్యూనిస్టులు ఒక [illegible] చేసే నిమిత్తం ఒక పర్వేంది [illegible] చారని, ఆ యత్నం భగ్నం [illegible] ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం భూముల పంపకం జరిగిందని [illegible] 2,200 [illegible] చేసినట్టు శ్రీ చంద్రమౌళి [illegible] బదులిచ్చారు.

రైతులలో భూదాహం [illegible] ప్రభుత్వానికి తెలుసా? [illegible] సభ్యుడు శ్రీ పిల్లలమర్రి [illegible] ప్రశ్నించారు. [illegible]

ఈ ప్రయత్నంలో [illegible] పల్లి శ్రీనివాసరావు, [illegible] గార్లు.

"కమ్యూనిస్టులు ఎవరికి భూములిచ్చదలచుకొన్నారో వారికి ఆయా భూములను పంచడం కూడా జరిగిందనేమాట నిజమేనా? అని శ్రీ నాదయ్య చౌదరిగారు అడిగిన ప్రశ్నకు 'అవును' అని మంత్రి బదులు చెప్పారు.

అది బలవంతంగా భూములను ఆక్రమించడానికి జరిగిన ప్రయత్నమనీ, అందువల్ల అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన మరికొన్ని సప్లిమెంటరీ ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

బొంబాయి లారీ డ్రైవర్ల సమ్మె

బొంబాయి, ఆగస్టు 1—బొంబాయి రేవులోని లారీల డ్రైవర్లు దాదాపు 1,500 మంది నేటి వుదయంనుంచి సమ్మె ప్రారంభించారు. రేవు కార్మికుల యూనియన్ నిర్ణయం ఫలితంగానే ఈ సమ్మె ప్రారంభమైంది రేవు నుంచి ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయినవి.

పోలీసులు రేవు ప్రాంతాన్ని జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు.

అలహాబాద్‌లో సోమవారంనాడు కాంగ్రెసు కార్యకర్తలు తిలక్ జయంతిని జరిపారు.

ఇండియా రూపాయి విలువతో సమంగా పాకిస్తాన్ రూపాయి విలువ తగ్గింపు

-అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆమోదం

(ప్రత్యేక విలేకరి) కరాచీ, జులై 31—[illegible] మహాసభలో [illegible] అంతర్జాతీయ [illegible] క్రిందివిధంగా వివరం [illegible] అసలు [illegible] కున్నది.

ఇకనుంచి ప్రతి పాకిస్తాన్ రూపాయికి 0.186621 గ్రాముల మేలిమి బంగారం, లేదా ఒక అమెరికన్ డాలర్‌కు 4.76190 రూపాయల విలువ వుంటుంది. పాకిస్తాన్ రూపాయికి, హిందూ స్టర్లింగ్‌కు మధ్య మారకం, విస్తృతి రూపాయికి ఒక్క షిల్లింగు ఆరు పెన్సీలుగా వుంటుంది. 1949 సెప్టెంబరులో స్టర్లింగ్ విలువను తగ్గించక పూర్వం వుండే విస్తృతి కూడా యిదే.

కేవలం ఆర్థికమైన కారణాలవల్లనే ఈ మార్పు జరిగినట్లు నేడొక పత్రికా ప్రకటన జరిగింది కూడా.

పాకిస్తాన్ ఆర్థికాభివృద్ధి సత్వరం జరుగుతున్నదని, దానికి అనుగుణమైన రీతిగా పాకిస్తాన్ రూపాయి మారకం విస్తృతిరేటును మార్పు చేయవలసిన అవసరం ఏర్పడినదని కూడా ఈ ప్రకటనలో స్పష్టం చేశారు.

1949 సెప్టెంబరులో స్టర్లింగును, తదితర కరెన్సీల విలువను తగ్గించడం జరిగినప్పుడు పాకిస్తాన్ రూపాయి విలువను యథాతథంగా వుంచాలన్న నిర్ణయం జరిగింది. అప్పుడు పాకిస్తాన్‌నుంచి హెచ్చుగా జనపనార, ప్రత్తి ఎగుమతి జరిగేవి. వాటి ఉత్పత్తిదారులకు తగిన ధర రాబట్టడానికి అనువుగా ఆ సరుకులను ప్రపంచ మార్కెట్లలో సులభంగా అమ్ముకొనే ఆకారాలు కూడా వున్నవి. అంతేకాదు—దేశంలో పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధికి అనువుగా విదేశాలనుంచి భారీ యంత్ర సామగ్రులను విరివిగా దిగుమతి చేసుకొనవలసిన అవసరం కూడా అప్పుడు వుంది. ఆ కారణాలవల్లనే పాకిస్తాన్ రూపాయి మారకం విలువను తగ్గించరాదనే నిర్ణయం అప్పుడు జరిగింది.

ఆ నిర్ణయం ఫలితంగా దేశంలో పారిశ్రామికాభివృద్ధి జరిగింది. దేశీయ ఉత్పత్తులు పెరిగినవి. ఆహారం, ముతక, మధ్యరకం వస్త్రాలు, జనపనారతో తయారుచేసే సరుకులు, సిగరెట్లు, అగ్గిపెట్టెలలో స్వయంపోషకత్వం ఏర్పడింది. సిమెంటు, పేపరు, తదితర అత్యవసర వస్తువులలో కూడా దాదాపు స్వయంపోషకత్వం ఏర్పడనున్నది. అంతేకాదు—హెచ్చుగా విదేశాలకు ఎగుమతిచేయగల స్తోమత కూడా ఏర్పడింది. అందుకు అనువుగా మార్కెట్‌లో పోటీచేయగల శక్తిని పాకిస్తాన్ సరుకులకు కలిగించవలసి వుంటుంది. ఆవిధంగానే విదేశీమారకాన్ని హెచ్చుగా సేకరించగలము కూడా.

జనపనార, ప్రత్తి ఉత్పత్తిదారులకు తగిన ధరలు లభించేటట్లు చేయడానికి, విదేశమారకాన్ని పెంచడానికి విరివిగా ఎగుమతులను ప్రోత్సహించడానికీను పాకిస్తాన్ రూపాయి విలువను తగ్గించాలన్న నిర్ణయం జరిగింది.

ప్రపంచ మార్కెట్లలో జనపనార, ప్రత్తి ధరలు తగ్గినవి. దానివల్ల దేశంలో హెచ్చు మందిగా వున్న రైతులు రకరకాల చిక్కులను అనుభవిస్తున్నారు. [illegible] రూపాయి విలువను తగ్గించడంవల్ల వారి చిక్కులు తొలగిపోయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది జనపనారను పండించే వారికి సరైన ధర గిడుతుంది. ప్రపంచ మార్కెట్లలో జనపనారను అమ్మడానికి ఎలాంటి ఇబ్బందీ వుండదు కూడా. ప్రత్తిని అధికంగా పండించి జేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా వుంది దేశంలోని టెక్స్‌టైల్ మిల్లులలో ప్రత్తి [illegible] విదేశ మారకం ఆదాయం తగ్గింది. దేశంలో ప్రత్తి ధరలు పెరగడంవల్ల [illegible] కూడా. [illegible] దేశంలో జనపనార పరిశ్రమ అభివృద్ధి చెందినందువల్ల జనపనార, ప్రత్తి సరైన ధరలగలవు విదేశాలకు ఎగుమతులు కూడా హెచ్చగలవు అలాగే వస్త్రాల విషయంలో కూడా.

ఈ విధంగా జనపనార సరుకులకు ప్రత్తి వస్త్రాల ఎగుమతులను పెంచడంవల్ల విదేశ మారకపు ఆదాయం పెరిగి, పారిశ్రామికాభివృద్ధి జరిగి, వాడకం సరుకులలో ప్రజల అవసరాలు పూర్తిగా తీరగలవు కూడా.

పాకిస్తాన్ రూపాయి విలువను తగ్గించి

(మిగతా 2 వ పేజీలో)

ప్రెస్ రిజిస్ట్రార్ నియామకానికి పార్లమెంట్‌లో బిల్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 1—పత్రికలకు, పుస్తకాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సవరణ బిల్లును ఇండియా సమాచారశాఖా మంత్రి డాక్టర్ బి. వి. కేస్కర్ నేడు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ప్రెస్ రిజిస్ట్రారును నియమించాలని ఈ బిల్లులో సంకల్పించబడింది.

ప్రెస్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఈ ప్రెస్ రిజిస్ట్రారు, ఆయన కింద పనిచేసే ఆఫీసర్లు కూడా, ఇండియాలో ప్రకటించబడే అన్ని వార్తాపత్రికల రిజిస్ట్రేషన్, వాటికి సంబంధించిన లోగట్టాను సేకరించడం, ప్రకటించడం మున్నగు విధులను నిర్వర్తించవలసివుంటుంది.

ప్రెస్ రిజిస్ట్రేషన్ విషయమై 1952 లో ప్రవేశపెట్టబడి, అప్పటినుంచి పెండింగ్‌లో వున్న ఒక బిల్లును ఉపసంహరించుకోడానికి డాక్టర్ కేస్కర్‌కు ముందు సభవారు అనుమతి యిచ్చారు. అటుపిమ్మట ఆయన ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు.

ప్రెస్ రిజిస్ట్రార్ నియామకం గురించి మొదటి బిల్లులో నిబంధన లేదు.

మొదటిబిల్లు ప్రెస్‌చట్టాల విచారణసంఘం సిఫారసుల పైన, కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసుల పైన రూపొందించబడిందని అటుపిమ్మట ప్రెస్ కమిషన్ నియమించబడిందని, అది మరికొన్ని సూచనలు కూడా చేసినందువల్ల అన్నిటితోను కలిపి ఈ బిల్లు రూపొందించబడిందని బిల్లు లక్ష్యంలో పేర్కొనబడింది ముద్రణ, ప్రచురణ జరిగే స్థలాలలో ఏదైనా మార్పు కలిగేటటువంటి అవాంతర పరిస్థితి యేర్పడినప్పుడు ఏమి చెయ్యాలో ఈ బిల్లులో పేర్కొనబడింది.

నిర్దిష్టమైన గడువులోపల ప్రచురణ ప్రారంభంకాకపోతేకాని, ఏడాదివరకు లేదా ఆటంకములేని ప్రచురణను నిలిపివేస్తేకాని, డిక్లరేషన్ ప్రకారం ప్రచురించవలసివున్న సంచికలలో సగానికి తక్కువగా ప్రచురించబడినప్పుడు కాని, డిక్లరేషన్ రద్దు కాగలదని బిల్లులో పేర్కొనబడింది.

ప్రెస్‌కు, పుస్తకాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అసలు చట్టం పోస్టర్లతో సహా అన్ని పత్రికలకు వర్తించగలదని బిల్లులో పేర్కొనబడింది. ప్రెస్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఈ నిబంధన యేర్పాటు చెయ్యబడింది.

ఈ బిల్లు ప్రకారం ప్రెస్ రిజిస్ట్రారువద్ద కింది విషయాలకు సంబంధించిన లోగట్టా యావత్తు వుండాలి: వార్తాపత్రిక పేరు అది ప్రకటించబడే భాష, అది ఎంత వ్యవధానంలో ప్రకటించబడుతుంది? ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్ల పేర్లు; వారానికి సగటున ప్రకటించబడే పేజీల సంఖ్య, సంవత్సరానికి ఎన్నిరోజులు ప్రకటించబడుతుంది? సగటున ఎన్ని ప్రతులు ముద్రిస్తున్నారు? ఎన్ని విక్రయించబడుతున్నాయి? ఎన్ని ఉచితంగా అందజేయబడుతున్నాయి; విడికాపీ ధర ఎంత? పత్రిక యజమానుల పేర్లు, వారి అడ్రసు.

లోకమాన్య బాలగంగాధర తిలక్ వర్థంతిని బొంబాయిలోని వివిధ సంఘాలవారు సోమవారంనాడు జరుపుకున్నారు.

నీరా సొసైటీలపై నిషేధం తొలగింపు

ఎక్సయిజ్ పద్దును చర్చకు ప్రతిపాదిస్తూ మంత్రి డాక్టర్ నాగేశ్వరరావుగారి వివరణ

కర్నూలు, ఆగస్టు 1—మాజీ-కల్లుగీత వారిలో నిరుద్యోగం ఎంతవరకు వున్నదీ తెలుసుకొనడానికి జరుగుతున్న పరిశీలనల ఫలితాలు తెలిసేలోగా, రాష్ట్రంలో కొత్తగా నీరా సహకార సంఘాలు ఏర్పాటుచేయడంపై వున్న నిషేధాన్ని ప్రభుత్వం తొలగించిందని మద్య నిషేధ శాఖా మంత్రి డాక్టర్ ఎ. బి. నాగేశ్వరరావుగారు నేడు అసెంబ్లీలో ప్రకటించారు.

ఎక్సయిజ్ సుంకాల పద్దు కింద 37,35,000 రూపాయలను మంజూరు చేయాలని కోరుతూ మద్యనిషేధ శాఖామంత్రి 1955-56 లో 50 కి మించకుండా నీరా, తాటిబెల్లం తయారుచేసే సొసైటీలు ఏర్పాటు చేయడానికి అనుమతించాలని, అందులో ఒకటి ప్రభుత్వం ఖర్చుమీద ఏర్పాటు చేసి, ఫలితాలు తెలుసుకోవాలన్న నిర్ణయం జరిగినట్లుగా కూడా తెలియజేశారు.

ఏజన్సీ ప్రాంతాలలో మినహా మొత్తం రాష్ట్రం అంతటా మద్యనిషేధం అమలు జరుగుతున్నదని, ఏజన్సీ ప్రాంతాలలోకూడా పూట సారాను అలవాటువున్నవారు తాగినప్పటికీ, అక్కడ మద్యం దుకాణాలు నడపడానికి అనుమతించడంలేదనికూడా తెలియజేశారు.

మద్యనిషేధ సమస్యపై వున్న విభిన్నాభిప్రాయాలను గురించి ప్రస్తావిస్తూ, బహిరంగంగా ధిక్కరణలు జరిగినందున మద్యనిషేధ చట్టం అమలు జరగడం లేదన్న విమర్శలు జరుగుతున్నప్పటికీ, అది సాంఘిక క్షేమానికి అనువైన చర్య అనే విషయం సర్వత్రా ఆమోదించబడినట్లు [illegible] టించారు.

చిత్తూరు, గుంటూరు, నెల్లూరు మినహా మిగిలిన జిల్లాలలో ఎక్సయిజ్ శాఖవారే మద్యనిషేధాన్ని అమలు జరుపుతున్నారని, 1955 డిసెంబరు నాటికి ఈ బాధ్యతను పూర్తిగా పోలీసు శాఖకు అప్పగించి పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తయారు చేయడంలో పోలీసు ఇన్‌స్పెక్టరు-జనరల్‌కు, ఎక్సయిజ్ కమీషనర్ అదనపు సిబ్బందిని సహాయంగా యివ్వడం జరిగిందని కూడా వివరించారు.

నేటి మంత్రివర్గం అధికారానికి వచ్చిన తరువాత మద్యనిషేధ విధానాన్ని పునఃపరిశీలన చేసి జులై నెలలో తన కొత్త విధానాన్ని ప్రకటించిందని కూడా మంత్రి శ్రీ నాగేశ్వరరావుగారు తెలియజేశారు. ఆ విధానం వివరాలు యివి:—

విదేశ మద్యం పర్మిట్లు [illegible] యిప్పటి విధానాన్నే కొనసాగించాలి. కాని 30 సంవత్సరాల వయస్సుకు తక్కువగా వుండి భారతీయ పౌరుడైనవారికి పర్మిట్లు యివ్వకూడదు. పర్మిట్లు కోరేవారు సివిల్ అసిస్టెంటు సర్జన్ల నుంచి కాక జిల్లా మెడికల్ ఆఫీసర్ల నుంచి మెడికల్ సర్టిఫికేట్లు కూడా దాఖలు చేయాలి; పాత పర్మిట్లను పాలీనా పునరుద్ధరించడంలో మొదటి రెండు సంవత్సరాల తరువాత, కొత్తగా మెడికల్ సర్టిఫికేట్లు చూపవలసిన అవసరం వుండదు పర్మిట్లకు తీసుకొనే ఫీజును నూటికి ఏభై వంతులు పెంచాలి.

నల్లమందు అలవాటు వున్న మనిషివారికి సివిల్ అసిస్టెంటు సర్జనుల మెడికల్ సర్టిఫికేట్ పైన నల్లమందుకోటాలు యివ్వాలి.

మాజీ-కల్లుగీతవారికి పని చూపడానికిగాను అందుకు సంబంధించిన పరిశీలనల వివరాలు తెలిసేలోగా, కొత్తగా నీరా సొసైటీలు ఏర్పాటు చేయడం పైనవున్న నిషేధాన్ని తొలగించాలి. 1955-56లో 50కి మించకుండా నీరా, [illegible] సొసైటీలు పెట్టడానికి అనుమతించాలి. అందులో ఒక నీరాసొసైటీని ప్రభుత్వమే నిర్వహించి ఫలితాలు తెలుసుకోవాలి. 1954 కల్లుగీత [illegible]లో రద్దు చేసిన సొసైటీలను పునరుద్ధరించారు.

ఈ విధంగా మద్యనిషేధవిధానాన్ని దిగ్విజయం చేయడంలో అనధికారుల సహాయం కావాలని కోరుతూ జిల్లాకు ప్రత్యేకంగా యిందుకు సంబంధించిన సలహా సంఘాలను ఏర్పాటు చేయాలన్న సూచనను నిరాకరించారు అయితే సాంఘిక సంక్షేమసంఘాల సహాయాన్నిపొందాలి. మద్యనిషేధ ప్రచారాన్ని హెచ్చుగా జరిపించగలమనిఅంటూ చర్చలో పాల్గొనే సభ్యులు తగు సూచనలు చేయాలని కోరారు.

ఈ పద్దుకు మొత్తం ఎనిమిది కోత తీర్మానాలు ప్రతిపాదించబడినవి. కమ్యూనిస్టు సభ్యులు శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు గారు చర్చను ప్రారంభించారు.

OFFICIAL SOLUTION OF SQUAREWORD D-45

The Adjudication Committee met on August 1st to discuss the Clues of Squareword D-45. They were agreed that the most apt answers to the Clues were as shown in the square below, which thus is the Official Solution



D-45.

CLUES ACROSS	
1	D
3	T
5	U
8	W
10	D
12	H
14	M
15	H
16	M

CLUES DOWN	
2	D
3	I
4	O
5	R
6	N
7	R
9	I
11	R
13	E

The prize-list, which may be abridged according to space available, will be published in all editions of the "Sunday Standard" dated August 28, 1955.

No claims are necessary, but to make checking easier competitors who think they sent all-correct or one-error entries are asked to advise us (giving official number of entry fee token used). We can then confirm whether their belief is correct.

మోటారు మాన్యుయల్

మెకానికల్ భాగము రు 6/-, ఎలెక్ట్రికల్ భాగము రు. 6/-, స్టీమ్ ఇంజన్ డ్రైవింగ్ రు 5/-, ఆయిల్ ఇంజన్ డ్రైవింగ్ రు. 5/-, మెకానిక్సు గైడ్ రు 5/-, అన్నియు తెలుగు పుస్తకములు. కోట యజ్ఞరామశర్మ, ఎం.ఇ., చింతగుంటపాలెం, బందరుపోస్టు, (కృష్ణాజిల్లా)

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

తెనాలి తాలూకా ఈమని పంచాయతీకి కావలసిన ఈ క్రింద వివరింపబడిన పనులు చేయుటకును, ఈ స్థలముల వసూలు చేయుటకును 11-8-1955 తేదీ సాయంత్రం 4 గం. వరకు ఈమని పంచాయతీ ఆఫీసులో ఈ క్రింది సంతకం చేసినవారిచే సీల్డు టెండర్లు తీసుకొనబడును. టెండర్లు 11-8-1955 తేదీ సాయంత్రం 4½ గంటలకు తెరువబడును. మిగతా వివరములు పంచాయతీ ఆఫీసు పనిచేయు కాలములో తెలిసికొనవచ్చును.

1. ఒబ్బిను రోడ్డు మెయింటెనెన్సువర్కు
ఎస్టిమేటు మొత్తం రు. 1475/-
టెండరు డిపాజిటు రు. 75/-
2. మెట్టల్ రోడ్డు మెయింటెనెన్సువర్కు
ఎస్టిమేటు మొత్తం రు. 1750/-
టెండరు డిపాజిట్టు రు. 90/-
3. ట్యూబులెల్ పంపు పెట్టుకింపేను 3
టెండరు డిపాజిటు రు. 50/-
4. స్ట్రీటులాంపు లైటింగు స్పేర్ పార్ట్సు
టెండరు డిపాజిట్టు రు. 10/-

యం. రాజారావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
పంచాయతీ బోర్డు, ఈమని, 29-7-55.

కావలెను

దిగువ ఉద్యోగాలకు తెనాలి లోని తాలూకా హైస్కూల్ కరెస్పాండెంటు గారిచే దరఖాస్తులు కోరబడుచున్నవి:

1 అకౌంటెంటు — ఎలిజిబిలిటీతో ఎస్. ఎస్. ఎల్. సి. ప్యాసు కావలెను. డిపార్టుమెంటల్ అకౌంట్సు టెస్టులో గూడ కావలెను. క్రైస్తవులు [illegible] ప్యాసై వుండాలి. [illegible] అనుభవమున్న [illegible] ప్రెసిడెన్సీ మిషనులకు [illegible]
ఎల్ టి సి. (హైస్కూలు) బి. ఇడి.

[illegible] ప్రకారం జీతం [illegible]లు, సర్వీసును బట్టి [illegible]బడుతుంది. దరఖాస్తు [illegible] కరెస్పాండెంటుకు [illegible] లోపల [illegible] డిస్ట్రిక్టు గుంటూరు జిల్లా.

కరెస్పాండెంటు,
[illegible]హైస్కూల్, తెనాలి.

టెండర్లు నోటీసు

గుంటూరుజిల్లా, గోవాడ గ్రామ పంచాయతీ బోర్డులో ఈ దిగువనుదహరించిన మెటలు రోడ్లు మరమ్మత్తుచేయుటకు దిగువసంతకం గారిచే 8-8-55 తేదీ మధ్యాహ్నం వరకు సీలు వేసిన టెండర్లు తీసుకొనబడును. ప్రతి టెండర్ దారుడు ఆయా పనులకు ఎదురుగా చూపబడిన డిపాజిట్టు సొమ్మును చెల్లించవలయును. మిగతా వివరములు ఆఫీసు పనిచేయు వేళలలో తెలుసుకొనవచ్చును.

పనియొక్క పేరు:

1. మెయిన్ బజారు మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట
ఎస్టిమేటు మొత్తం రు. 1850/-
చెల్లించవలసిన డిపాజిట్టు రు. 95/-
2. క్రొత్త వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 2000/-
చెల్లించవలసిన డిపాజిట్టు రు. 100/-
3. గంగావీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 1950/-
చెల్లించవలసిన డిపాజిట్టు రు. 100/-
4. కుమ్మరివీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట
ఎస్టిమేటు మొత్తం రు. 2000/-
చెల్లించవలసిన డిపాజిట్టు రు. 100/-
5. నుత్తిశెట్టి వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 1900/-
చెల్లించవలసిన డిపాజిట్టు రు. 95/-
6. మెయిన్ బజారు మార్జిన్సు వేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 1450/-
చెల్లించవలసిన డిపాజిట్టు రు. 75/-
7. హరిజన వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 1800/-
చెల్లించవలసిన డిపాజిట్టు రు. 90/-
8. గాంధీ వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 1800/-
చెల్లించవలసిన డిపాజిట్టు రు. 90/-
9. ఆనందయ్య వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 1950/-
చెల్లించవలసిన డిపాజిట్టు రు. 100/-
10. అంబగా వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు 1600/-
చెల్లించవలసిన డిపాజిట్టు రు. 80/-

మరో: టెండర్లు ప్రకారం రేట్లు ప్రకారం యివ్వబడును.

(సం) పి. చంద్రారెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు,
గోవాడ పంచాయతీ, 29-7-55.

ఆంధ్రప్రభ
ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు
1955 ఆగస్టు 2. మంగళవారం

అమెరికా-చైనా

ఈ పాటికి జెనీవాలో అమెరికా, చైనా రాయబారుల మధ్య అనుకూల వాతావరణంలో సంప్రతింపులు ప్రారంభమై వుండవచ్చు.

ఇటీవల జరిగిన అగ్రరాజ్య నాయకుల "శిఖరాగ్ర" చర్చలలో ఐరోపా పరిస్థితులే తప్ప ఆసియా వ్యవహారాలు, ముఖ్యంగా చైనాకు సంబంధించిన సమస్యలు సమాలోచనకు రానందుకు శాంతికాముక ప్రపంచం కొంతవరకు ఆశాభంగం చెందినమాట వాస్తవమే. అయితే, అగ్రరాజ్య చతుష్టయం చర్చలు కొనసాగిన సమరస ధోరణిని బట్టి ప్రత్యేకం ఆసియా సమస్యల విచారణకే మరొక సమావేశం జరుగగలదని భారత ప్రధాని నెహ్రూ ఆశించారు. అనంతరం కొద్ది రోజులకే అమెరికా, చైనా రాయబారుల మధ్య జెనీవాలో సంప్రదింపులు జరుగగలవని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ప్రకటించడం జరిగింది.

ఆసియా సమస్యలు పరిష్కారం కానిది ప్రపంచంలో శాంతి నిలకొనజాలదనీ, చైనా, అమెరికా దేశాలు ఒకదానినొకటి నిందించుకొనడం విరమించి ముఖాముఖి చర్చల ద్వారా సామరస్య సాధనకు పూనుకొనడం అభిలషణీయమనీ ఇండియా చిరకాలంగా ఉద్ఘాటిస్తూ వచ్చింది. అంతేకాదు; ప్రస్తుతం జెనీవాలో ప్రారంభమైన అమెరికా, చైనా రాయబారుల సంప్రతింపులకు ఇండియా తెరవెను దాని ప్రతినిధి శ్రీ కృష్ణమీనన్ సల్పిన కృషిని సయితం ప్రపంచం గుర్తించకపోలేదు. ఈ కారణాలన్నింటినిబట్టి నేటి జెనీవా సమావేశం సాధ్యమైనందుకు, అనుకూల వాతావరణంలో అది ప్రారంభమైనందుకు ఇండియా అత్యంతి హర్షాన్ని వెలిబుచ్చడం సహజం.

చైనా నిర్బంధంలో గల అమెరికన్ పౌరుల విడుదలవిషయమే జెనీవా సభలో ప్రధాన చర్చనీయాంశమనీ, ఈ సమావేశం వల్ల అమెరికా పెకింగ్ ప్రభుత్వాన్ని గుర్తించినట్టు పరిగణించరాదనీ అమెరికన్ నాయకులు పదేపదే హెచ్చరించవచ్చు. అయినా, ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్, విదేశాంగ మంత్రి మిస్టర్ డలెస్‌ల ప్రకటనలను బట్టే జెనీవా సంభాషణల ఉద్దేశం మరీ అంత సంకుచితం కాదని భావించడానికి వీలున్నది. చైనీస్ కమ్యూనిస్టుల ఆంతర్యం గ్రహించడానికి జెనీవా సమావేశంలో అమెరికా ప్రయత్నిస్తుందనీ, ఆ తరువాత (రాయబారుల స్థాయిలో కాక) ఉన్నత స్థాయిలో జరుగగల మరొక సమావేశంలో ఇతర సమస్యలను చర్చించవలసి రావచ్చుననీ అమెరికా ప్రెసిడెంట్ ఇటీవల పత్రికా విలేకరుల గోష్ఠిలో చేసిన సూచన నిర్నిమిత్తం కాజాలదు.

పైగా, కేవలం అమెరికన్ నిర్బంధితుల విడుదలకొరకే జెనీవా సమావేశం సమకూర్చబడిందనీ, ఆ తరువాత అమెరికా, చైనాల మధ్య యథాస్థితే మిగలగలదనీ ఊహించిన పక్షంలో అమెరికా, చైనాలు పరస్పర సంప్రతింపులకు సమ్మతించడానికి ఇంతకాలంగా లేనిది ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులేవీ ఉదయించలేదని చెప్పవచ్చు. అయితే, ఉభయ దేశాల మధ్య గల దీర్ఘకాల వైమనస్యం చేత నేమి, అమెరికన్ సెనేట్‌లోని అతివాద వర్గాలను కూడా కొంతవరకు తృప్తిపరచవలసిన బాధ్యత ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ కలిగివుండడంవల్ల నేమి ఉభయపక్షాలవారు అతి జాగరూకతతో ఒక్కొక్క మాటే తూచి తూచి మాట్లాడుతుండవచ్చు. అంతమాత్రం చేత జెనీవా సంభాషణలు ఇరు దేశాలలోని నిర్బంధితుల విడుదల సమస్యకే పరిమితమని భావించ నక్కరలేదు. కాని, నేడు ప్రారంభమైన చర్చల శుభపర్యవసానంపై మిత్రరాజ్య సమితిలో పెకింగ్ సభ్యత్వం, ఫార్మోజాపై చైనా హక్కు మొదలైన ప్రధాన సమస్యల అంతిమ పరిష్కారం ఆధారపడగలదనడానికి సందేహం లేదు.

చైనా అంతరంగిక వ్యవహారాలలో అమెరికా జోక్యం కలిగించుకోని పక్షంలో ఫార్మోజా శాంతియుత పరిష్కారాన్ని గురించి ఫార్మోజాలోని స్థానికాధికారులతో సంప్రదింపులు జరపడానికి పెకింగ్ సిద్ధంగా వున్నదని చైనీస్ ప్రధాని చౌ ఎన్-లై చేసిన నిన్నటి ప్రకటన జెనీవా సంభాషణల అనుకూల వాతావరణానికి తోడ్పడగలదు.

యావద్భారతంలోను ఈద్ ఉత్సవాలు

న్యూఢిల్లీ జూలై 31— భారత రాజధానిలో నేడు ఈదుజ్జుహా (బక్రీద్) పండుగ మహా వైభవంగా జరిగింది.

తెల తెలవారగానే వేలకొలది ముస్లింలు ఆబాలవృద్ధం-రంగురంగుల దుస్తులతో ప్రార్థనల నిమిత్తం మసీదులలో, ఈద్‌గాహ్‌లలో చేరారు.

జామా మసీద్‌లోను, ఈద్‌గాహ్‌లోను బ్రహ్మాండమైన ప్రార్థనా సమావేశం జరిగింది. ప్రార్థనానంతరం పలువురు పేదవారలకు దానధర్మాలు చేశారు.

హైదరాబాద్‌లో

నేడు హైదరాబాద్‌లో ఈద్‌గాహ్‌లో 60 వేల మంది ముస్లింలు ఈదుజ్జుహా పండుగ సందర్భంగా ప్రార్థన జరిపారు. నగరంలోని ప్రతి మసీదు ఈద్‌గాహ్‌లు ప్రార్థితులతో క్రిక్కిరిసి పోయాయి.

శ్రీనగర్ లో

శ్రీనగర్, జూలై 31— ఈద్ సందర్భంలో నేటి వుదయం దాదాపు 75,000 మంది ముస్లిములు సమావేశమై ప్రార్థనలు జరిపారు. ప్రధాని బక్షీ గులామ్ మహమ్మద్, ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు. ప్రార్థనానంతర ప్రధాని బక్షీ రెండు నిమిషాలసేపు ఉపన్యసిస్తూ, మౌలానా ఆజాద్‌కు, పంజాబు యువజన కాంగ్రెసు వాయవార వర్గానికి, కాశ్మీర్ ముస్లిములకు ఈద్ అభినందనాలు తెలిపారు.

బొంబాయిలో

బొంబాయిలో ఆజాద్ మైదానంలో 5,000 మందికిపైగా ఈద్ ప్రార్థనలు జరిపారు.

బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్, మేయర్ శ్రీ పూవల మున్నగువారు ప్రార్థనల తర్వాత ముస్లిములకు "ఈద్ ముబారక్" (ఈద్ శుభాకాంక్షలు) తెలిపారు.

ఖ్వాజాహసన్ నిజామి కాలధర్మం

ఢిల్లీలోని నిజాముద్దీన్ ఆలియాదర్గాలోని పెద్ద ఇమామ్ ఖ్వాజా హసన్ నిజామీ నేటి రాత్రి 7-45 గంటలకు కాలధర్మం చెందారు.

ఇండోర్ కాల్పులలో గాయపడిన వారిలో ఒక స్త్రీ మరణం

ఆమె కుమార్తె రెండేళ్ళ పిల్లకు అపాయ స్థితి

ఇండోర్, ఆగస్టు 1— తుక్కారీ గ్రామంలో పోలీసు కాల్పుల వల్ల మరణించిన వారి సంఖ్య నేడు అయిదుకు పెరిగింది. తీవ్రంగా గాయపడిన అయిదుగురిలోను ఇద్దరు గత రాత్రి ఉజ్జయిని ఆసుపత్రిలో మరణించారు.

గత రాత్రి మరణించిన వారిలో రత్నాబాయి ఒకరు. ఈమె కుమార్తె రెండేళ్ళ బాలికకు కూడా తూటా దెబ్బలు తగిలినవి. ఈ పిల్లకూడా ఆసుపత్రిలోనే వుంది. తుక్కారీ గ్రామంలో కాల్పుల అనంతరం కర్ఫ్యూ ఉత్తరువు అమలుపరచబడింది. ఉజ్జయినిలో కూడా ఒక వారం రోజుల వరకు 144 సెక్షన్ ప్రయోగించబడింది.



ASAFIYAH STATE LIBRARY HYDERABAD DN.

కేంద్రపార్టీతో ఆంధ్ర ప్రజా-సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి పి. వి. జి. రాజుగారి తెగతెంపులు

ఎలక్ట్రిక్ మోటార్లకు రిజిస్ట్రేషన్ ఫీజు

తగ్గించడాన్ని గురించి ఆంధ్ర ప్రభుత్వం యోచించగలదట

కర్నూలు, ఆగస్టు 1— రైతులకు వాయిదాల పద్ధతిని ఎలక్ట్రిక్ మోటార్లు సప్లయి చేయడంలో వసూలు చేస్తున్న రిజిస్ట్రేషన్ ఫీజును తగ్గించే విషయం ప్రభుత్వం పరిశీలించగలదని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి గారు నేడు అసెంబ్లీలో ప్రకటించారు.

శ్రీ ఆర్. బి. రామకృష్ణరాజుగారి ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ వాయిదాల పద్ధతిని జరుగుతున్న ఈ ఏర్పాటును రైతులు పూర్తిగా వినియోగించు కుంటున్నారని గత సంవత్సరాలలో యిందుకింద కేటాయించిన మొత్తాలన్నీ పూర్తిగా వినియోగింపబడినవని, కనుకనే యిందుకు సంబంధించిన నిబంధనలను సవరించవలసిన అవసరం వుందని ప్రభుత్వం తలంచడం లేదని కూడా అన్నారు.

ఆంధ్రరాష్ట్రం ఏర్పడక పూర్వం, 69 ఎలక్ట్రిక్ మోటార్లకు ఆంధ్ర ప్రాంతంలో పంపిణీ చెయబడినవి. రాష్ట్రం ఏర్పడిన తరువాత 1954 [illegible] ఆంధ్రరాష్ట్రంలో [illegible] మంది 195[illegible] 87 [illegible] రని కూడా తెలియచేశారు.

ట్రాక్టర్లను, బుల్డోజర్లను అద్దెకు యిచ్చేదానికి సంబంధించిన మరొక ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ, వాటిని రైతులకు సులభంగా అందుబాటు చేయడానికి వీలుగా అనువైన కేంద్రాలలో వుంచడాన్ని గురించి ప్రభుత్వం ఆలోచించగలదని అన్నారు.

ఈ ట్రాక్టర్లలో చెడిపోయినవి, ఎల్లకాలం చెడిపోయి వుండవని, సరిగా వున్నవి ఎల్లకాలం సరిగా వుండవని కూడా శ్రీ వేమయ్యగారి ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి తెలియజేశారు.

కనీసం ప్రతి నాలుగు జిల్లాలకు ఒక చోట నైనా నీటి వర్కుషాపులను ప్రారంభించ కూడదా అని శ్రీ వప్పూరు రామాదాస్యులుగారు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ అనంతపురంలో వ్యవసాయానికి సంబంధించిన ఇంజనీరింగ్ వర్కుషాపును ప్రారంభించాలన్న యోచన కలదని చెప్పారు.

ఇప్పుడు ప్రభుత్వం దిగుమతి చేస్తున్న ట్రాక్టర్లు మాగాణిభూములకు అనువైనవి కాదు కనక చిన్నరకం ట్రాక్టర్లను దిగుమతి చేయించాలని ఒక సభ్యుడు సూచించగా, వాటివల్ల ప్రయోజనం వుండి అవసరమైనప్పుడు తలంచినప్పుడు అలాగే చేయగలమని ముఖ్యమంత్రి అన్నారు. అయితే వీటికి ప్రభుత్వం వసూలుచేసే అద్దెరేట్లను తగ్గించడానికి వీలులేదనికూడా స్పష్టం చేశారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద జిల్లా కొక ట్రాక్టరు వుండేటట్లుచూడాలని శ్రీ యల్. లక్ష్మణదాసుగారు చేసిన సూచనను పరిశీలించగలనని కూడా ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు తెలియజేశారు.

సింగపూర్‌లో లెన్నాక్స్ బాయిడ్

సింగపూర్, జూలై 31—"ప్రస్తుతం సింగపూర్‌లో ఏర్పడిన ప్రతిష్టంభన కొద్దిపాటిది. జూనియర్ మంత్రుల నియామకంపై కాక రాజ్యాంగం నిర్వచనంపై వివాదం వచ్చింది" అని సింగపూర్ ముఖ్యమంత్రి మిస్టర్ డేవిడ్ మార్షల్ నేడిక్కడ ప్రకటించారు.

బ్రిటిష్ కాలనీల శాఖామంత్రి మిస్టర్ లెన్నాక్స్ బాయిడ్ హాంగ్‌కాంగ్ నుంచి నేడిక్కడకు వచ్చారు. ఆయన విమానంనుంచి దిగుతుండగా చాలామంది మలయనులు, చైనీయులు "కలోనియలిజం డౌన్! డౌన్!!" "మేము మార్షల్‌ను ఎన్నుకొన్నాము గవర్నర్‌ను కాదు", "మాకు ప్రజాస్వామ్యం కావాలి" మున్నగు నినాదాలు కల బోర్డులను ఆయన ముందు పెట్టారు.

"సింగపూర్ రాజ్యాంగం క్లిష్టపరిస్థితి పరిష్కరించబడిననే ఆశిస్తున్నాను. ఇందుకు మేము శాయశక్తులా పాటుపడగలము" అని మిస్టర్ బాయిడ్ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ పేర్కొన్నారు.

మద్రాసులో భూసంస్కరణలు

వెంటనే కౌలుదార్ల తొలగింపు నివారణకు బిల్లు ప్రతిపాదన

ఉభయ శాసనసభల సంయుక్త సమావేశాన్ని ప్రారంభిస్తూ గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ ప్రకటన

మద్రాసు, ఆగస్టు 1—

రాష్ట్రంలో భూములను సాగుచేస్తున్న కౌలుదార్లను తొలగించడాన్ని నిషేధించి, ఇటీవల తొలగింపబడ్డ వ్యక్తులకు కౌళ్ళ పునరుద్ధరణ నిమిత్తం ప్రభుత్వం ఒక బిల్లును వెంటనే ప్రవేశపెట్టడానికి నిశ్చయించిందని నేడు మద్రాసు ఉభయ శాసనసభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ గారు ప్రకటించారు.

వ్యవసాయ సమస్యల శాశ్వత పరిష్కారానికి మొటమొదటగా మద్రాసు ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెటడానికి నిశ్చయించిందని, అందులో భూములను సాగుచేస్తున్న కౌలుదార్లను తొలగించడాన్ని నిషేధించి, ఇటీవల తొలగించబడ్డ వ్యక్తులకు కౌళ్ళ పునరుద్ధరణ నిమిత్తం ఉద్దేశింపబడ్డ [illegible] శాసనసభలో [illegible] ఆ బిల్లుకు [illegible] ప్రాంతీ[illegible] ఢిల్లీ రాష్ట్ర [illegible] కౌలుదార్లకు [illegible] ఏర్పాటు [illegible] యిస్తూ మరొక [illegible] వుంటుందని గవర్నర్ శ్రీ శ్రీప్రకాశగారు తమ ప్రసంగంలో తెలిపారు.

భూ వసతికి గరిష్టపరిమితిని నిర్ణయించడంలోను, దానికి సంబంధించిన యితర విషయాలలోను మద్రాసు ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలను అమలుపరచడంలో రాజ్యాంగ రీత్యా కొన్ని చిక్కులు కలవని సూచించబడిందని, అవి ఇప్పుడు పరిశీలనలో కలవని శ్రీ శ్రీప్రకాశగారు పేర్కొన్నారు.

భూమి శిస్తుపై సర్ ఛార్జి

నీటి తీరువతో సహా యావత్తు భూమి శిస్తుపై రూపాయకు రెండు అణాల చొప్పున సర్ ఛార్జీని విధిస్తూ ఈ సమావేశంలోనే ఒక బిల్లు ప్రతిపాదించబడుతుందని కూడా మద్రాసు గవర్నర్ తమ ప్రసంగంలో తెలియజేశారు.

మద్రాసు అసెంబ్లీ ప్రస్తుత సమావేశంలో మొత్తం 13 బిల్లులు, ఒక తీర్మానం ప్రతిపాదించబడగలవని గవర్నర్ ప్రకటించారు.

క్రాస్‌వర్డ్ పజిల్సును అదుపులో పెట్టే నిమిత్తం శాసనం చేయడానికి రాజ్యాంగంలోని 262వ సూత్రం క్రింద కేంద్ర ప్రభుత్వానికి అధికారమివ్వడానికి ఆ తీర్మానం ప్రతిపాదించబడగలదు.

మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశగారు ఉభయ శాసనసభల సంయుక్త సమావేశాన్ని నేడు ప్రారంభిస్తూ 25 నిమిషాలసేపు ప్రసంగించారు. గవర్నర్ రాగానే మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ చెయిర్మన్ డాక్టర్ పి. వి. చెరియన్, అసెంబ్లీ స్పీకర్ శ్రీ జె. శివషణ్ముఖం, లెజిస్లేచర్ సెక్రటరీ శ్రీ టి. హనుమంతప్పగార్లు స్వాగతం చెప్పారు.

మద్రాసు అసెంబ్లీలోను, లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోను గవర్నర్ ప్రసంగంపై మూడు రోజుల పాటు జరగనున్న చర్చ రేపు ప్రారంభమౌతుంది.

మాస్కోలో ఇండియా వస్తుప్రదర్శనం

న్యూఢిల్లీ జులై 31— ఇండియా చేతిపనులలో తయారయిన వస్తువుల ప్రదర్శనం ఈ సంవత్సరం మాస్కో, హెల్సింకి, ఫిన్ లాండ్, సీటిల్ (అమెరికా) నగరాలలో ఏర్పాటు చేయబడుతుంది.

అఖిల భారత చేతిపనుల బోర్డు ఇటీవల ఇక్కడ జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం చేసింది. సీటిల్ ప్రదర్శనంలో చేతిపనుల బోర్డు పాల్గొనడం ఇది రెండవసారి.

మద్రాసులోని చేతిపనుల వస్తు విక్రయశాలను బోర్డు స్వయంగా ఒక ప్రత్యేక సంస్థ ద్వారా నిర్వహించాలని నిర్ణయించబడింది. ఈ విక్రయశాలను సర్వాధికారాలు గల ప్రత్యేక సంఘం నిర్వహించేసేటకు పైన పేర్కొన్న విధంగా నిర్వహణ జరుగాలని నిర్ణయించబడింది.

విజయవాడ రేడియో కొత్త ట్రాన్స్‌మిటర్‌కు భవనాలు

నంబూరు వద్ద నిర్మించడానికి స్థలం స్వాధీనం

విజయవాడ, ఆగస్టు 1— విజయవాడ రేడియోకు హైపవర్ ట్రాన్స్‌మిటర్‌ను నెలకొల్పే నిమిత్తం భవనాలను నిర్మించడానికి నంబూరు రైలుస్టేషన్‌వద్ద వున్న స్థలాన్ని ఆలిండియా రేడియో ఈస్టరన్ డివిజన్ ఆఫీసర్ జూలై 28వ తేదీని స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడ రేడియో కేంద్రాన్ని ప్రథమ పంచవర్ష ప్రణాళికలో అప్‌గ్రేడ్ చెయ్యడానికి 20 కిలోవాట్ల ట్రాన్స్‌మిటరును నెలకొల్పడానికి యూనియన్ ప్రభుత్వం అంగీకరించినసంగతి "ఆంధ్రప్రభ" పాఠకులకు విదితమే.

నంబూరు వద్ద 42 యకరాల స్థలం స్వాధీనం చేసుకోబడింది. దీని ఖరీదు రమారమి లక్ష రూపాయలు. ఈ వర్షంలో సెంట్రల్ పి. డబ్లు. డి. వారు భవనాల నిర్మాణం ప్రారంభించవచ్చు.

భవనాల ఖరీదు లక్ష రూపాయలకు పైగా అంచనా వెయ్యబడింది. 1956 వ సంవత్సరం జనవరి లోగా భవనాల నిర్మాణం పూర్తి కావచ్చు. అప్పుడు ట్రాన్స్‌మిటర్ నెలకొల్పే పని ప్రారంభించబడుతుంది.

ఇండియా ప్రభుత్వ బ్రాడ్‌కాస్టింగ్ శాఖ మంత్రి డాక్టర్ బి. వి. కేస్కర్ ఇటీవల యిక్కడికి వచ్చినప్పుడు వచ్చే వేసంగిలోగా కొత్త ట్రాన్స్‌మిటర్ పని చెయ్యడం ప్రారంభించబడగలదని వాగ్దానంచేసిన సంగతి పాఠకులకు విదితమే.

విజయవాడ చెయిర్మన్ ఎన్నికకు అభ్యర్థి

నిర్ణయించడానికి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారి నియామకం

కర్నూలు, ఆగస్టు 1— ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం నిన్న సాయంకాలం యిక్కడ రెండు గంటలసేపు సమావేశమై విజయవాడ మునిసిపల్ చెయిర్మన్ ఎన్నికకు కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీలో నుంచి అభ్యర్థిని నిర్ణయించడానికిగాను ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డిగారిని ఎంపికడానికి నిశ్చయించింది.

విజయవాడ మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు 32 మంది వారిలో కాంగ్రెస్‌పార్టీ సభ్యులు 19 మంది.

విజయవాడ కౌన్సిల్‌లోని కాంగ్రెస్ పార్టీ సభ్యులతో సంప్రదించి చెయిర్మన్ ఎన్నికకు అభ్యర్థిని నిర్ణయించడానికి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారు ఈ నెల 6వ తేదీని విజయవాడకు వెడతారు.

కాంగ్రెస్ పార్టీలోని 19 మంది సభ్యులు కాంగ్రెస్ ప్రమాణపత్రంపై సంతకాలు చేశారని, చెయిర్మన్ పదవికి అభ్యర్థిని నిర్ణయించడంలో ప్రదేశ్ కాంగ్రెసు సూచనకు కట్టుబడ్డానికి వారందరు అంగీకరించారని శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు చెప్పారు.

పాకిస్తాన్ రూపాయ

(1వ పేజీ తరువాయి)

వందువల్ల దేశానికి యిన్ని లాభాలు కలగగలవు.

పాకిస్తాన్ తనకు కావలసిన అనేక వస్తువులు— అందులోను వస్త్రాలు వగైరా నిత్య జీవితావసరాలు దిగుమతిపై ఆధారపడుతున్నంత వరకు రూపాయి విలువను తగ్గించడం వల్ల దేశంలో ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. దేశంలో ఉత్పత్తులు పెరిగినందువల్ల ఇన్‌ఫ్లేషన్ ప్రమాదం తగ్గి, ప్రభుత్వం తన పరిస్థితిని పునఃపరిశీలన చేసుకోవలసిన అవకాశాన్ని కలిగించింది.

దేశంలో ఉత్పత్తులు హెచ్చినందున విదేశ ఆర్థికసహాయం కింద సరకులసప్లయి పెరిగినందున, సామాన్య ప్రజానీకానికి అవసరం కాగల సరకుల ధరలలో మార్పులు రాకుండా చూడవలసివుంది. ఈ విషయాలన్నింటిని బాగా ఆలోచించి, పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థకు సౌష్టవం చేకూర్చడానికిగాను. కావాలనే రూపాయి విలువను తగ్గించాలనేనిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని కూడా కరాచీనుంచి వెలువడిన ప్రకటనలో వుంది.

ఢిల్లీవర్గాల వ్యాఖ్య

న్యూఢిల్లీ, జూలై 31— తన రూపాయి విలువను తగ్గించడానికి పాకిస్తాన్ చేసిన నిర్ణయం ఢిల్లీ ఆర్థిక వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు.

దేశంలోని వాస్తవిక పరిస్థితులను పరోక్షంగానైనా అంగీకరించడాన్ని సూచిస్తున్న ఈ నిర్ణయంలో, వాస్తవిక దృక్పథాన్ని సూచిస్తున్నదని, ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య వర్తక-వాణిజ్యాల దృష్ట్యా ఈ నిర్ణయం హర్షణీయమైనదని కూడా అంటున్నారు.

పాకిస్తాన్ విదేశవాణిజ్యంలో నష్టం ఈ మధ్యను హెచ్చుతున్నదని కూడా ఆర్థికవర్గాలు సూచిస్తున్నవి. కొరియాలో యుద్ధ విరమణతో పాకిస్తాన్ ఎగుమతులలో ఉధృతం తగ్గింది. గతమూడు సంవత్సరాలలోను పాకిస్తాన్‌కు గుత్తవ్యాపారంగా వున్న కొన్ని సరుకులలో తీవ్రమైన పోటీని ఎదుర్కొనవలసివచ్చింది. వివిధదేశాలలో ఆసరుకులకు గిరాకీ తగ్గింది కూడా.

దిగుమతి సరుకుల ధరలు చౌకగా వుండగలవని పాకిస్తాన్ ప్రభుత్వం పడిన ఆశ కూడా, ఫలించలేదు పైగా ఇండియాలో కంటె ప్రియంగా పాకిస్తాన్‌లో అమ్ముతున్నవికూడా.

ఇకనుంచి ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య సులభంగా వర్తక వాణిజ్యాలు జరుగగలవని భావించబడుతున్నది. రెండు దేశాల మధ్య వరానికి రైళ్ళ రాకపోకలు వున్నందున, ప్రయాణాలుకూడా యిప్పుడు మామూలుగా జరుగుతున్నవి.

పాకిస్తాన్ రూపాయి విలువ తగ్గించక పూర్వం అధికారరీత్యా నిర్ణయమైన మారకం రేట్ల వివరాలు యివి:—

ఒక పౌండు స్టర్లింగ్‌కు 9 26 పాకిస్తాన్ రూపాయలు ఒక రూపాయి 25 9 పెన్నీలకు సమానం నూరు పాకిస్తాన్ రూపాయలు 144 ఇండియా రూపాయలకు సమానం నూరు ఇండియా రూపాయలకు 69 50 పాకిస్తాన్ రూపాయలు. ఈ మారకం రేట్లను 1949 సెప్టెంబరునుంచి నిలబెట్టడం చాలాకష్టమైనది కూడా.

ఎన్నడో జరగవలసిన నిర్ణయం

మద్రాసు, జూలై 31— ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు శ్రీ జె. వి. సోమయాజులుగారు, పాకిస్తాన్ కూడా వివరకు పరిస్థితుల ప్రభావానికి లొంగినదని, ప్రజలవేటుగా మార్కెట్‌లో వున్న మారకం రేటును అధికారరీత్యా పాకిస్తాన్ ప్రభుత్వం నేటికి గుర్తించిందని అన్నారు. ఇలా రూపాయి విలువను తగ్గించడంవల్ల తాత్కాలికంగా ఎగుమతులు పెరిగి, దేశం ఆర్థిక దుస్థితి కొంతవరకు చక్కబడడానికి అవకాశం కలగవచ్చునని అంటూ ఇండియా పాకిస్తాన్‌ల మధ్య వ్యాపారానికి సంబంధించి నంతవరకు ఇండియా జనపనారపై దీని ప్రభావం కొంతవరకు వుండవచ్చునని అన్నారు.

మద్రాసు, జూలై 31—నాల్గవ ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మహాసభ అత్యంత విజయవంతంగా జరగడానికి తోడ్పడిన మద్రాసు ప్రభుత్వానికి, మద్రాసు కార్పొరేషన్‌కు, తక్కిన సంస్థలకు, వ్యక్తులకు కృతజ్ఞత తెలుపుతూ మద్రాసు జర్నలిస్టుల యూనియన్ కార్యవర్గం ఒక తీర్మానం చేసి

ఆంధ్రరాష్ట్రానికి స్టాటిస్టికల్ శాఖ

అసెంబ్లీలో వివరణ

కర్నూలు, ఆగస్టు 1— ఆంధ్రా రెవిన్యూ బోర్డులోని "వివరాల సేకరణ" (స్టాటిస్టికల్) బ్రాంచిని ప్రత్యేక శాఖగా ఏర్పాటుచేసే ప్రతిపాదన ఒకటి ఆలోచనలో కలదని రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు నేడు అసెంబ్లీలో శ్రీ వేమయ్యగారి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రెవిన్యూబోర్డులోని ఈ బ్రాంచివారు అందజేస్తున్న వివరాలు గణాంకానికి సంబంధించినవిగా వున్నందున ప్రయోజనం లేకుండా వుంటున్నదని శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు చేసిన సూచనకు ఆ శాఖ సరిగా పనిచేయనందునే దానిని పునర్నిర్మాణం చేయాలన్న సంకల్పం కలదని రెవిన్యూమంత్రి చెప్పారు.

శ్రీ వేమయ్యగారి ప్రశ్నకు రెవిన్యూ మంత్రి సమాధానం చెబుతూ విశాఖపట్టణం, ఏలూరు కేంద్రాలలో మాత్రమే జీవనవ్యయ ప్రమాణ సూచీలను తయారు చేస్తున్నారని తెలియజేశారు. యుద్ధానంతర కాలంలో ఆహార ధాన్యాల ధరలు, వస్త్రాలవంటి నిత్యజీవితావసర వస్తువుల ధరలు పెరిగినకారణాన జీవనవ్యయ ప్రమాణ సూచీలసంఖ్య ఎక్కువగా వున్నదని కూడా తెలియజేశారు. ఇప్పుడు ఆహారధాన్యాలు వగైరాల ధరలు తగ్గినందున, జీవనవ్యయాన్ని తగ్గించే ప్రత్యేకమైన చర్యలు తీసుకొనవలసిన అవసరం లేదని కూడా అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సేకరించే కేంద్రాలను పెంచడానికి ప్రయత్నించగలమని చెప్పారు కూడా.

జీవనవ్యయ ప్రమాణ సూచీనిబట్టి ఎన్. జీ. ఓ. లకు యిచ్చే కరువు భత్యాన్ని సవరిస్తారా అని శ్రీ ఎన్. వెంకటయ్యగారు ప్రశ్నించగా ఆ విషయమై ప్రత్యేకమైన ప్రశ్న అడగాలని స్పీకరు సూచించారు.

పోలీసులకు గృహ వసతులు

ఆంధ్ర రాష్ట్రానికి పంచవర్ష ప్రణాళిక

కర్నూలు, ఆగస్టు 1— ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుళ్ళకు గృహవసతిని సమకూర్చడానికిగాను ఈ ఏడాదికి ఐదు లక్షల 30 వేల రూపాయలను ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు.

రాష్ట్రంలోని పోలీసులలో నూటికి 47 మందికి గృహవసతిని సమకూర్చారు. మిగిలినవారికి కూడా గృహవసతిని సమకూర్చడానికి అంచెలవారీగా ఒక కార్యక్రమాన్ని అయిదు సంవత్సరాలలో అమలు జరపదలచుకున్నదని డిప్యూటీ ముఖ్యమంత్రి అన్నారు.

దీనిపై వచ్చిన అనుబంధ ప్రశ్నలకు డిప్యూటీ ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ గృహవసతి లేనందున పోలీసులు అనుభవిస్తున్న కష్టనష్టాలు ప్రభుత్వానికి తెలుసుననీ అంటూ వచ్చే అయిదు సంవత్సరాలలోను రాష్ట్రంలోని ప్రతిపోలీసు కానిస్టేబుల్‌కు గృహవసతిని సమకూర్చ వచ్చుననే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. పోలీసులకు యిప్పుడు కలుగుతున్న రకాల కష్టాలలో తగినమార్పులు చేయడాన్ని గురించి పరిశీలనలు జరిపించగలనని కూడా చెప్పారు.

కర్నూలుకు కాంగ్రెసు అధ్యక్షుని పయనం

హైదరాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం

హైదరాబాద్, ఆగస్టు 1— బొంబాయి నుంచి విమానంలో కర్నూలు వెళ్లతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యు. ఎన్. ఢేబర్ నేడు ఇక్కడికి వచ్చారు.

విమానాశ్రయంలో ఆయనకు హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు, మంత్రులు, హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జె. వి. నరసింగరావుగారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు, స్పీకర్ శ్రీ కాశీనాథరావ్ వైద్య, హైదరాబాద్, సికిందరాబాద్ మేయర్లు, కాంగ్రెస్ శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఘనస్వాగతమిచ్చారు. శ్రీ ఢేబర్‌ను పుష్పమాలలతో ముంచెత్తారు.

సేవాదళ్ వారు సైనిక వందనం చేసిన తర్వాత శ్రీ ఢేబర్ "లేక్ వ్యూ" అతిథి భవనానికి కారులో బయలుదేరారు. శ్రీ ఢేబర్ నేడు రాత్రి కర్నూలుకు బయలుదేరుతారు.

శ్రీ ఢేబర్ విమానాశ్రయంలో పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో ముచ్చటిస్తూ, తను కర్నూలుకు వెళ్ళుతున్నాననీ, అక్కడ తన మిత్రులు ఒక కార్యక్రమం ఏర్పాటుచేశారని, అక్టోబర్‌లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు గాని హైదరాబాద్ సమస్యలను గురించి ప్రత్యేకంగా చర్చించ లేనని అన్నారు. అంతవరకు హైదరాబాద్ ప్రజలకు తన శుభాకాంక్షలు వుండనే వుంటాయన్నారు.

ఓరియంట్
టూత్ బ్రష్
డిస్ట్రిబ్యూటర్లు:
రాకా కార్పొరేషన్, [illegible]
138, మూర్ స్ట్రీట్, మద్రాసు.

పాదముల గజ్జి

3 రోజులో నయమగును

మీకు వ్రేళ్ళ మధ్య చీలెంతగా మీ పాదములకు గజ్జి, జిల, మంట అధికంగా వున్నదా? చర్మము పగిలి, పొట్టులేచి, నెత్తురు కారుతుంటుందా! ఈ చర్మ వ్యాధులకు నిజమైన కారణము సామాన్యంగా కంటికి కనబడని అల్పమైన పొదాలు. సింగిపూరుగజ్జి, దోబీగజ్జి మున్నగువాటిని ప్రపంచమంతటా వ్యాపింపజేయు ఒక విధమైన క్రిమిజాతి. ఆ క్రిములను సంహరించినగాని యీ బాధలు తొలగవు. క్రొత్తగా కనిపెట్టబడిన నిక్సోడర్మ్ (NIXODERM) అనే మందు 7 నిమిషములలో గజ్జిని ఆపును. 24 గంటలలో క్రిములను చంపును. 3 రోజులలో తిరిగి చర్మమును మామూలుగా బాగుపరచును. నిక్సోడెర్మ్ (NIXODERM) అమోఘంగా పనిచేయును. పాదములమీద గజ్జివేగాక అది శరీరంమీది మొండిరకం ఎగ్జిమా, మొటిమలు, అక్కి, బొబ్బలు, తామర మున్నగువాటినికూడా కుదుర్చును. లేనిచో ఖాళీ అట్టపెట్టె పంపిన యెడల డబ్బు వాపసు చేయబడును. నేడు మీ కెమిస్టును నిక్సోడెర్మ్ (NIXODERM) అడగండి.

Nixoderm

నిక్సోడెర్మ్ గ్యారంటీ మీకు చర్మ వ్యాధులకు. రక్షణ ఇస్తును.

అకాలనెరుపు, బట్టతల అరికట్టుటకు
కామినీ-కుసుమం
మీ శిరోజములకు సువాసనయైన తైలము
యునైటెడ్ కెమికల్, బందరు అనేక వ్యాధులకు
వర్ష ఉపద్రవములకు, అత్యుత్తమమైన సుగంధ మూలము
సాంటలక్స్
(బ్రాంచి: గాంధీనగరం, విజయవాడ.

అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవుచు అతిమూత్ర వ్యాధి (DIABETES) అంటారు. ఇది మిక్కిలి దుష్కరమైన వ్యాధి అంటే దీని పాలబడిన వారు తరచు మృత్యువుకు లోనవుతుంటారు. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి ఎక్కువగా దాహం, ఆకలి తరచుగా చక్కెరతో గాని, లేక చక్కెర లేకుండ గాని మూత్రం. బయలు వెడలటము. దురద మొదలైనవి. వినస్ ఫారమ్ అనే సంవత్సరముల పరిశోధనల ఫలితంగా తయారు కాబడినది. దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యుముఖము నుండి బయటపడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడు రోజుల తరువాత మీకు బాగా తేలిక యిస్తుంది దీనికి పత్యంలేదు ఇన్జక్షన్లు అవసరం లేదు ఇంగ్లీషులో వివరములుగల ఇంగ్లీషు కరపత్రానికి వ్రాయండి. ఉచితంగా పంపెదము. 50 బిళ్ళల బుడ్డి ఖరీదు రు. 6-12-0 అ.

ప్యాకింగు. పోస్టేజి ఉచితము.

వీనస్ రిసెర్చి లేబరేటరీ, (A.H.)

పోస్టుబాక్సు నెం. 587, కలకత్తా.

PUBLIC APPOINTMENTS

RAILWAY SERVICE COMMISSION, MADRAS.

Employment Notice No. 21-55/822.

APPLICATIONS are invited for 573 temporary posts of **Office Clerks** in scale Rs. 55-130 for the Southern Railway. AGE: Between 18 and 25 years on 1-8-1955. **Qualifications:** Passed Matriculation or equivalent examination.

(80 posts are reserved for Scheduled Castes, 37 posts for Anglo-Indians and 6 posts for Scheduled Tribes).

2. The upper age limit is relaxable by 5 years for Scheduled Castes and Scheduled Tribes; also relaxable upto 40 years on usual conditions for **bona fide** displaced persons and upto the extent of war service rendered for war service candidates, provided the applications are submitted through Employment Exchanges. In the case of retrenched personnel of the Civil Supplies (Food) Departments of the State Governments, the Central Excise Collectorate, Madras and the Ceylon Government Offices in Madras State, the upper age limit is relaxable (upto a maximum of 40 years) to the extent of service put in by them, provided a certificate in support thereof **is** attached with the application.

3. Applications should be submitted on the prescribed form obtainable in person on payment of Rupee one (Four annas for Scheduled Castes, Scheduled Tribes and displaced persons) from Booking Offices at important Railway Stations and **from** Employment Exchanges. Application forms are not stocked and sold in the Commission's Office.

4. Applications should be filled by the applicants in their own handwriting and should reach the SECRETARY, RAILWAY SERVICE COMMISSION, 58, GOPATHY NARAYANASWAMY CHETTY ROAD, THYAGARAYANAGAR, MADRAS-17, on or before 22-8-1955 together with copies of necessary certificates. Self-addressed envelopes should **not** be sent by the candidates.

5. The Commission regret their inability to enter into correspondence with any individual or organization in respect of any matter connected with the selection or non-selection of any candidate(s). A candidate who tries to get his name recommended to the Commission will be disqualified.

చైనా-అమెరికాల మధ్య ఇతోధిక సామరస్యానికి జెనీవా చర్చల దోహదం

—చైనా ప్రతినిధి వాంగ్ ప్రకటన

జెనీవా, ఆగస్టు 1—

నేడిక్కడ ప్రారంభమైన చైనా-అమెరికా చర్చలలో పాల్గొనడానికి వచ్చిన చైనా ప్రభుత్వ ప్రతినిధివర్గ నాయకుడు మిస్టర్ వాంగ్‌పింగ్‌నాన్ నిన్న పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, నేడు ప్రారంభం కానున్న చర్చలు సుహృద్భావంతో ఉభయ దేశాల మధ్య సంబంధాలు జరగడానికి దోహదకరంగా వుండేట్టు ప్రయత్నిస్తామని అన్నారు.

పోలెండులో చైనా రాయబారిగా వున్న వాంగ్ ప్రాగ్‌లో అమెరికా రాయబారిగా వున్న మిస్టర్ అలెక్సిస్ జాన్సన్‌తో చర్చలు జరపడానికి శుక్రవారం రాత్రి ఇక్కడికి వచ్చారు జాన్సన్ నిన్న విమానంలో ఇక్కడికి వచ్చారు చైనా, అమెరికా దేశాలలోని తమ తమ దేశ పౌరులను స్వదేశానికి రప్పించుకోవడం విషయమై వీరు చర్చలు జరుపనుండడం "ఆంధ్రపత్రిక" పాఠకులకు విదితమే.

"ఉభయ పక్షాలలోను సమానమైన వాంఛ చిత్తశుద్ధి వుండే పక్షంలో వచ్చే సమావేశంలో అన్నిటికన్న ముందుగా సివిలియనుల మార్పిడి విషయంలో సహేతుకమైన పరిష్కారం కుదరవచ్చుననే విశ్వసిస్తున్నాను" అని వాంగ్ పత్రికా ప్రతినిధులతో అన్నారు.

అమెరికనుల పట్ల చైనీస్ ప్రజల సౌహార్దం

మిస్టర్ వాంగ్ చైనా భాషలో ఇలా అన్నారు:

"రేపు చైనా—అమెరికా రాయబారుల స్థాయిలో చర్చలు ప్రారంభమౌతాయి ఉభయ పక్షాలలోను సమానంగా పరిష్కారం కావాలనే వాంఛ, చిత్తశుద్ధి వుండే పక్షంలో ఈ చర్చలలో మొట్టమొదట చైనా, అమెరికా దేశాల సివిలియనుల మార్పిడిని గురించి సహేతుకమైన పరిష్కారం కుదరవచ్చుననే విశ్వసిస్తున్నాను

"చైనా, అమెరికాల మధ్య గల ఉద్రిక్త పరిస్థితి తగ్గించడానికి ఆ చర్చలు దోహదం కాగలవు గనుక అత్యంత ప్రాధాన్యం కలవి.

"గడచిన ఏప్రిల్‌లో బాండుంగ్‌లో ఆసియన్-ఆఫ్రికన్ మహాసభ జరిగినప్పుడు, తైవాన్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి తొలగించే దృష్టితో చైనా, అమెరికాల సంప్రదింపులు జరిపి ఒడంబడిక చేసుకోవాలని చైనా ప్రభుత్వం పక్షాన ప్రధాని చౌ ఎన్-లై సూచించారు. ఈ సూచనకు ప్రపంచ ప్రజలంతా హర్షం ప్రకటించారు, కాగా, మేము ఈ చర్చలు ఉత్తరోత్తర చైనా-అమెరికా దేశాల మధ్య సంప్రదింపులు జరుగడానికి దోహదంగా కొనసాగడానికి ప్రయత్నిస్తున్నాము

"జెనీవా మరోమారు ప్రపంచశాంతికి కృషి చేయగలదని ఆశిస్తున్నాము''

మిస్టర్ వాంగ్ చైనా భాషలో పైన పేర్కొన్న ప్రకటనను చదివారు ఈ పత్రికా ప్రతినిధుల సమావేశం చైనీస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో జరిగింది. సినీ, టెలివిజన్ కెమెరాలవారు హాజరయ్యారు.

వాంగ్‌తోపాటు స్విట్జర్లెండ్‌లో చైనా ప్రతినిధి, మిస్టర్ ఫెంగ్‌హిసియాంగ్, జెనీవాలో కాన్సల్ జనరల్ మిస్టర్ షెక్‌పింగ్ వున్నారు.

చర్చల కాల పరిమితి

నిన్న అంతకుముందు చైనీస్ ప్రతినిధి పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ అమెరికా ప్రతినిధివర్గ నాయకుడు మిస్టర్ జాన్సన్ వచ్చిన తర్వాత ఉభయదేశ ప్రతినిధుల చర్చలు ఎప్పుడు ప్రారంభం కావాలి. ఎంత కాలం జరగాలి అనే విషయమై నిర్ణయించుకో వచ్చునన్నారు.

రాయబారుల హోదాలో జరిగే చర్చలు ఎంతకాలం జరుగుతాయో చైనీస్ ప్రతినిధి తెలుపలేదు కాని, చైనీస్ ప్రతినిధివర్గ నాయకుడు మిస్టర్ వాంగ్ మాత్రం కొన్ని వారాలపాటు ఇక్కడ వుండడానికి తయారై వచ్చాడని తెలుస్తున్నది.

వాంగ్ చైనీస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో బస చేశాడు వాంగ్ అమెరికా ప్రతినిధివర్గ నాయకుడు జాన్సన్‌తో మిత్రరాజ్యసమితి యూరోప్ ప్రధాన కార్యాలయమైన నానా జాతిసమితి భవనంలోని ఒక గదిలో చర్చలు జరుపుతారు ఈ గది ఇటీవల "శిఖరాగ్ర చర్చలు" జరిగిన గదికి అనుకొని వుంది

పెకింగ్ ప్రభుత్వం అంతర్జాతీయంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితి ముఖ్యంగా తన దేశానికి, అమెరికాకు మధ్యన ఏర్పడిన విషమ పరిస్థితి తొలగించడానికి ఆతురతతో వున్నదని చైనీస్ ప్రతినిధి అన్నాడు

చైనా, అమెరికా దేశాలలో వున్న సివిలియనుల మార్పిడిపై ఒడంబడిక చేసుకొనడం అంత కష్టమేమీ కాదన్నాడు.

దూర ప్రాచ్య వ్యవహారాలలో నిపుణుడైన మిస్టర్ జాన్సన్ ఈ చర్చలలో చేయవలసిన పని చైనాలో వున్న 51 మంది అమెరికనులను అమెరికాకు పంపించడం. ఈ 51 మందిలో 40 మంది చైనాలో డిటెయిన్ చేయబడగా తక్కిన 11 మంది కమ్యూనిస్టు కారాగారాలలో నిర్బంధంలో వున్నారు

మొన్న చైనా ప్రధాని నేషనల్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను చైనీస్ ప్రతినిధి ప్రస్తావించి, ఫార్మోజా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి తగ్గించాలనిదిశలో చైనాకు గల ఆతురత ఆ ప్రకటనలో వెల్లడి అవుతున్నదన్నాడు.

ప్రధాని ప్రకటన

చౌ ఎన్-లై ప్రకటన చైనా ప్రభుత్వం ప్రధాన విధానం తెలిపే అతిముఖ్య ప్రకటన అని, అందరూ దీనిని శ్రద్ధగా పరిశీలించవలసి వుందని అన్నారు.

రేపు జరిగే చర్చలలో తనకు ఎందరు ఉద్యోగులు తోడ్పడాలో వాంగ్ ఇంకా నిర్ణయించుకోలేదన్నాడు.

జాన్సన్‌కు ఇద్దరు మాత్రమే తోడ్పడతారని తెలుస్తున్నది. వీరిలో ఒకరు విదేశాంగ శాఖ సీనియర్ సలహాదారు, రెండవ వారు దుబాసి.

వాంగ్, జాన్సన్ వీరిద్దరూ ఇదివరకు చర్చలు జరిపినవారే గడచిన జూన్ నెల 5వ తేదీన ఇండో-చైనా మహాసభ సందర్భంలో సైనికుల మార్పిడిని గురించి జరిగిన చర్చలలో వీరిద్దరు తమ తమ దేశాల ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించారు ఈ చర్చలు తర్వాత కాన్సల్స్ హోదాలో జెనీవాలో జరిగాయి ఈ సందర్భంలో 15 సమావేశాలు జరిగాయి.

ఇప్పుడు సివిలియనుల మార్పిడి సమస్య రాయబారుల హోదాలో జరుగనున్నది.

అమెరికాలో తీవ్రమైన ఆశాభావం

వాషింగ్‌టన్, జులై 31—రేపు జెనీవాలో ప్రారంభం కానున్న "అగ్రరాయబారుల" సమావేశం చైనాలో ప్రస్తుతం డిటెయిన్ చేయబడిన అమెరికా పౌరుల విడుదలకు దారితీయగలదని అమెరికన్ కాంగ్రెస్ వర్గాలవారు ఇక్కడి రాయబార వర్గాలవారు గాఢంగా ఆశిస్తున్నారు

సివిలియనుల మార్పిడివంటి ప్రధాన సమస్య ఈ రాయబారుల చర్చలలో పరిష్కారమైతే ఈ జెనీవా సౌహార్దభావంతోనే ఏషియన్-పసిఫిక్ ప్రాంతాల ఇతర సమస్యలు కూడా పరిష్కారం కాగలవని వీరు భావిస్తున్నారు.

ఈ దృష్టితోనే ఇక్కడి అధికారవర్గాలవారు మొన్న చైనా ప్రధాని చేసిన ప్రకటనను గ్రహిస్తున్నారు చైనా ప్రధాని కొన్ని నెలల క్రితం అమెరికా విధానాన్ని గురించి చేసిన ప్రకటనల కన్న మొన్నటి ప్రకటనలో కొంత మార్పు కనిపిస్తున్నదని వీరు అభిప్రాయపడుతున్నారు

లై ప్రకటన పరిశీలనార్హమని కేసీ వ్యాఖ్య

కాన్‌బెర్రా, జులై 31—ఆసియాలోను పసిఫిక్ ప్రాంతంలోను సమష్టి శాంతికోసం చైనా ప్రధాని చేసిన సూచన పరిశీలనార్హమని ఆస్ట్రేలియా విదేశాంగశాఖ మంత్రి మిస్టర్ రిచర్డ్ కేసీ వ్యాఖ్య చేశారు.

కాని లై సూచన దూరప్రాచ్య సమస్యలను ఉదాహరణకు ఫార్మోజా సమస్యను పరిష్కరించజాలదని అన్నారు.

కమ్యూనిస్టులు తమ లక్ష్యసాధనకు బలప్రయోగం మానుకున్నట్టు, ఇతర ఆసియా దేశాలలో విద్రోహ చర్యలు మానుకున్నట్లు రుజువయినప్పుడే ఆసియా, పసిఫిక్ ప్రాంతాలలో శాంతి నెలకొనగలదని, ఈ రెండు విషయాలలో తమకు సంతృప్తి కలుగనంత వరకు దురాక్రమణను అరికట్టడానికి చేసుకున్న ఇప్పటి సమష్టి రక్షణ ఏర్పాట్లను సడలించుకొనడమో, మానుకొనడమో జరుగదని ఆయన స్పష్టపరిచాడు.

అమెరికా అధికారుల అసంతృప్తి

వాషింగ్‌టన్, జులై 30—విస్తృతమైన నిరాక్రమణ సంధిలో అమెరికా చైనాతోను, ఇతర ఆసియా దేశాలతోను చేరాలని నేడు చైనా ప్రధాని చౌ ఎన్-లై చేసిన ప్రకటన పట్ల ఇక్కడి అధికారులు అసంతృప్తి ప్రకటించారు ఈ ప్రతిపాదన ఆగస్టులో జెనీవాలో అమెరికా చైనా రాయబారుల మధ్య జరిగే చర్చలకు పూర్వ ప్రచారంగాను, అమెరికా దూరప్రాచ్య దేశాలతో జరుపుతున్న పొత్తుపై దెబ్బ కొట్టడంగాను భావిస్తున్నారు.

కమ్యూనిస్టేతర దేశాల రక్షణ విషయంలో చేసుకున్న పొత్తును అమెరికా అంగీకరించిందని అమెరికన్ కాంగ్రెసువారు అమెరికా విదేశాంగశాఖ వర్గాలవారు వ్యాఖ్య చేశారు.

అమెరికా చైనాలో తన రాయబారినే నియమించలేదు గనుక, తను రాజకీయంగా గుర్తించని దేశంతో అమెరికా ఒడంబడిక ఎలా చేసుకుంటుందని వారు సందేహం ప్రకటించారు.

విదేశాంగశాఖ ప్రతినిధి హెన్రీ సుస్‌డాం చౌ ఎన్-లై ప్రకటనపై వ్యాఖ్య చేయడానికి నిరాకరించారు

నిరాక్రమణ సంధి చేసుకోవాలని ప్రకటించేవారు మొదట తను దురాక్రమణ వాంఛితం లేదని ప్రకటించాలని సెనెటర్ హంఫ్రే (డెమొక్రాట్) అన్నారు

జెనీవాలో రాయబారుల చర్చ జరుగనున్నదని ముందు చౌ ఎన్-లై "చక్కగానే మాట్లాడుతున్నాడు" అని సెనేట్ విదేశాంగ వ్యవహారాల సంఘం డెమొక్రాటు చెయిర్మన్ వాల్టర్ జార్జి అన్నారు.

"ఆసియాకు సోవియెట్ పథకం విస్తరణ"

చైనా ప్రధాని ప్రకటనపై బ్రిటన్‌లో వ్యాఖ్యలు

చైనా ప్రధాని ప్రసంగంపై బ్రిటన్‌లో వెంటనే అధికారవర్గాలవారు వ్యాఖ్య చేయలేదుకాని జెనీవా "శిఖరాగ్ర" చర్చలలో సోవియెట్ రష్యా చేసిన ప్రతిపాదనకు ఆసియాకు, దూరప్రాచ్యానికి విస్తరింపజేయడం వంటిదే చైనా ప్రధాని ప్రకటన అని లండన్‌లో రాయబారవర్గాలవారు అభిప్రాయపడుతున్నారు.

యూరోపియన్ దేశాలన్నీ సమష్టి రక్షణ చేసుకోవాలని యూరప్‌లో రష్యా వాదిస్తూ వున్నది. దీనికి అమెరికా అంగీకరిస్తుందని వీరన్నారు

ఇంతకూ చౌ ఎన్-లై ప్రకటన మొత్తం మీద—అది ఆగ్నేయ ఆసియా రక్షణ సంధి రద్దును గురించిగాని, జపాన్-అమెరికన్ రక్షణ సంధి రద్దును గురించిగాని కోరని పక్షంలో—బ్రిటన్‌కు అంగీకారయోగ్యం కాదనడానికి కారణాలు లేవని వీరంటున్నారు కాని, ఆగ్నేయ ఆసియా రక్షణ సంధికి ప్రత్యామ్నాయంగా దీనిని ఏర్పాటు చేయడాన్ని బ్రిటన్ సమర్థించదని వీరు అభిప్రాయపడుతున్నారు.

జెనీవాలో చర్చలలోవున్న యూరోప్ రక్షణ సంధి వంటిది ఆసియాలోను జరుగాలని జపనీస్ ప్రభుత్వం అభిలషిస్తున్నదనే విషయం ఇటీవల టోకియో నుంచి వెలువడిన అర్ధాధికార వ్యాఖ్యలవల్ల స్పష్టమౌతున్నది.

జెనీవాకు శ్రీ కృష్ణమీనన్ ఆగమనం: లండన్ నుంచి ఢిల్లీకి వెడుతూ

జెనీవా, జులై 31—

శ్రీ వి. కె. కృష్ణమీనన్ శేషు లండన్ నుంచి విమానంలో ఇక్కడికు వచ్చారు. ఆను అనధికారికంగా ఇక్కడికు రాలేదని, ప్రధాని నెహ్రూతో సంప్రతించడానికే మంగళవారంనాడు ఇక్కడినుంచి విమానంలో న్యూఢిల్లీకి బయలుదేరి వెళుతున్నానని ఆయన విమానాశ్రయంలో పత్రికా విలేకరులకు తెలియజేశారు.

చైనా, అమెరికాల రాయబారుల మధ్య రేపు ఇక్కడ సంభాషణలు ప్రారంభం కానుండగా నేను తాను రావడం కేవలం దైవికమే కాని తాను ముందుగా అనుకొని రాలేదని ఆయన వివరం చేశారు

ఆయన ఇంకా క్రింది విధంగా వివరించారు:

"రేపు ఇక్కడ ప్రారంభమౌతున్న చైనా-అమెరికా సంభాషణలలో కేవలం ఆ రెండు దేశాలు మాత్రమే పాల్గొంటాయి. ఈ ముఖాముఖి సంప్రతింపులలో వేరే దేశ ప్రతినిధులు పాల్గొన బోరు"

సుస్థిర శాంతి సాధనకు మీ వద్ద ఏదైనా పథకం కలదా? అని ప్రశ్నించగా, "శాంతి పథకాలతో సాధించబడేదేనికా" అని ఆయన సమాధానం చెప్పారు

రేపు ఇక్కడ ప్రారంభమౌతున్న చైనా-అమెరికా సంభాషణలు క్రమేణా అమెరికా విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్‌కు, చైనీస్ రిపబ్లిక్ ప్రధాని, విదేశాంగమంత్రి అయిన మిస్టర్ చౌ ఎన్-లైకి మధ్య సమావేశానికి దారితీయవచ్చునని పత్రికలలో వెలువడుతున్న వార్తలపై వ్యాఖ్యానించవలసిందిగా కోరగా, "అమెరికనులు, చైనీస్ ఒకచోట కలుసుకొని ముఖాముఖి సంభాషణలు జరపాలని మేము మొదటినుంచీ చెబుతూనే వున్నా"మని శ్రీ మీనన్ బదులు చెప్పారు.

చైనా, అమెరికాల రాయబారుల మధ్య ఇప్పుడు సమావేశం ప్రారంభం కాబోతున్నందుకు తనకు మిక్కిలి ఆనందంగా వున్నదనీ, ఇందువల్ల అమిత సత్ఫలితాలు కలుగగలవని తాను ఆశిస్తున్నాననీ మరికొన్ని ప్రశ్నలకు సమాధానంగా ఆయన తెలియజేశారు.

శ్రీ కృష్ణమీనన్ ఆగస్టు 3 వ తేదీకి బొంబాయి చేరి, ఆనాడే అక్కడనుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళగలరని ఒక బొంబాయి వార్త తెలుపుతున్నది.

మరి 45 ఏళ్ల లోపుననే చంద్రలోకానికి రాకపోకలు

—విజ్ఞాన శాస్త్రజ్ఞుల జోస్యం

కోపెన్‌హేగన్ జులై 31—

మరొక 25 సంవత్సరాలలో మానవులు అంతరిక్షంలో "రాకెట్ నౌకల"లో ప్రయాణం చేసి రావడం సాధ్యం కాగలదనీ, క్రీస్తుశకం 2,000 సంవత్సరం వచ్చేలోపలనే భూమండలంనుంచి చంద్రలోకానికి రాకపోకలు ప్రారంభం కాగలవనీ తాను విశ్వసిస్తున్నట్లు అంతర్జాతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల ఫెడరేషన్ అధ్యక్షుడు మిస్టర్ ఫ్రెడరిక్ డ్యూరాంట్ నిన్న రాత్రి ఇక్కడ ప్రకటించారు.

అమెరికన్ ఇంజనీర్ మిస్టర్ డ్యూరాంట్ సోమవారంనాడు ప్రారంభం కానున్న ఆరవ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల మహాసభలో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చారు

ఆయన ఇంకా క్రిందివిధంగా వివరించారు:

"ఆకాశపు లోతుల లోనికి వెళ్ళిన రాకెట్ మరల తిరిగి భూమి మీదకు తీసుకురావడం ఎలాగన్నదే ఇప్పుడు మిగిలిన పెద్ద సమస్య భూమిపైకి సురక్షితంగా తిరిగిరాగలరనే పూర్తి నమ్మకం కుదిరేవరకు మనం రాకెట్‌లలో మనుష్యులను పంపకూడదు.

"రాకెట్ పైన, దానిలో ప్రయాణం చేసే మనుష్యులపైన కాస్మిక్ కిరణాల ప్రభావం ఏ విధంగా వుండగలదో మనం ముందు తెలుసుకోవలసివున్నది. విమాన విద్యా రంగంలో ఆదిలో నిర్మించబడిన సాధారణ విమానం నుంచి నేడు తయారు చేయబడుతున్న జెట్ విమానంవరకు అభివృద్ధి సాధించబడినట్లే అంతరిక్షంలో ప్రయాణం చేయగల రాకెట్ నౌకల విషయంలో కూడా అనేక విధములైన ప్రయోగాల ఫలితంగా కాలక్రమేణ అభివృద్ధి సాధించబడవలసి వుంటుంది."

1958 నాటికి తొలి ఉపగ్రహం

న్యూయార్క్, జులై 30—అంతరిక్షంలోనికి భూమి చుట్టూ తిరిగే చంద్రునివంటి చిన్న చిన్న ఉపగ్రహాలను పంపడానికి ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ అనుమతించడంతో అమెరికాలోని ప్రముఖశాస్త్రజ్ఞులు ఆకాశంపై ఆధిపత్యాన్ని సాధించడానికి దృఢనిశ్చయంతో ఉత్సాహంతో మరింత తీవ్రంగా కృషి కొనసాగిస్తున్నారు.

ఈ పనికి పురమాయించబడిన అమెరికన్ జాతీయ విజ్ఞానశాస్త్ర పరిషత్తు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కూడా ఇటి ఉపగ్రహాలను 1958 సంవత్సరం లోపుననే ఆకాశంలోనికి పంపడం సాధ్యం కాగలదని ధీమాగా ప్రకటిస్తున్నది

అయితే, ఉపగ్రహాల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు, ఇంతవరకు ఇందుకు సంబంధించిన గణితశాస్త్ర సూత్రాలు గుణించబడ్డాయి రాకెట్ బాంబుల విషయంలో అమెరికన్ రక్షణ శాఖ జరిపిన ప్రయోగాలవల్ల గడించబడిన అనుభవాలు క్రోడీకరించబడ్డాయి కాగా, ఈ ఉపగ్రహాలు ఏ పదార్థంతో తయారు చేయబడాలి, వాటి ఉపరితలం మెరుస్తూ వుండాలా, లేక మామూలుగా వుండాలా, ఈ గోళం లోపలి భాగం గుల్లగా వుండి దానిలో యంత్రాలు అమర్చబడాలా, ఒక్కొక్క గోళం నిర్మాణవ్యయం ఎంత అవుతుంది మున్నగు ప్రశ్నలకు ఇంకా పూర్తిగా సమాధానాలు లభించలేదు

ద్వితీయ ప్రపంచ మహాయుద్ధం అవసానఘట్టంలో లండన్‌పై ప్రయోగించడానికి రాకెట్ బాంబులను నిర్మించడంలో హిట్లర్ హయాం క్రింద జర్మన్ శాస్త్రజ్ఞులు ఎదుర్కొన్న సమస్యలవంటి సమస్యలనే ఇప్పుడు అమెరికన్ శాస్త్రజ్ఞులు పరిష్కరించవలసివుంది ఈ సందర్భంలో రాకెట్ నిర్మాణంలో ప్రపంచ శాస్త్రజ్ఞులలో నిపుణులైన డాక్టర్ హెర్మన్ ఒబెర్ సలహాలు, డాక్టర్ వెర్నర్ వాన్ బ్రాన్ సలహాలు తీసుకోబడుతున్నట్లు తెలుస్తున్నది.

ఇటీవరికొన్ని ప్రశ్నలకు నిపుణులు త్వరలో సమాధానాలు ఇవ్వనున్నారు.

మనము ముందుగా ఆకాశంలోని విభిన్న మేఘాలదే... ఉపగ్రహాల ద్వారా వాతావరణ లేని శూన్యాకాశంలో కాస్మిక్ కిరణ ప్రసారంవల్ల కలిగే ఫలితాలు సేకరించబడతాయి. వాతావరణం తెరగా అడ్డం వున్నందున ఇప్పుడు మనకు కనబడకుండా వున్న నక్షత్రాలను ప్రత్యేకమైన దూరదర్శిని యంత్రాలతో కనుగొని వాటి స్థానాలు, గతులు రికార్డు చేయబడతాయి. అంతరిక్షం నుంచి రేడియో టెలివిజన్ (బ్రాడ్‌కాస్టింగ్)కి గల అవకాశాలు కనుగొనబడతాయి సూర్యమండలంలో వచ్చే మార్పులు పొల్లుపోకుండా పరిశీలించబడతాయి. ఈ గోళాలలో చిన్న చిన్న జంతువులు పంపబడితే వాటిపై ఆకర్షణ రహితమైన అంతరిక్ష ప్రాంతంలో బరువు లేకపోవడంవల్ల కలిగే ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇతర గ్రహాలకు మానవుడు ప్రయాణం కావడానికి ముందు ఈ సమస్యను ముఖ్యంగా పరిష్కరించుకోవడం మిక్కిలి అవసరం.

అంతరిక్షంలో ప్రయాణాలు

ఆకాశంలోనికి ఫుట్‌బాల్ అంతేసి చిన్న చిన్న ఉపగ్రహాలను పంపడం అంతరిక్షంలో యాత్రికుల ప్రయాణాలకు తప్పక దారితీయగలదని విజ్ఞాన శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు అయితే, ఇది జరిగేసరికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చునని వీరు ఒప్పుకుంటున్నారు.

ఓంప్రథమంగా అంతరిక్షంలోకి పంపబడే 110 పౌనుల బరువు వుండగల ఉపగ్రహగోళం బహూశా ఖాళీగా వుండవచ్చునని భావించబడుతున్నది ఆకాశంలో దీని గమనం, ప్రవర్తన దూరదర్శినులతోను, రాడార్ యంత్రాలతోను గమనించబడుతుంది దీని తరవాత ద్వితీయ ఘట్టంలో ఆకాశంలోకి పంపబడే ఉపగ్రహాలలో రేడియో మున్నగు యంత్రాలు అమర్చబడగలవు యంత్రాలు అమర్చబడినగోళాలనుపంపడానికి మనుష్యులు ప్రయాణించే గోళాలను పంపడానికి మధ్య కొన్ని సంవత్సరాలు వ్యవధి వుండక తప్పదు.

ప్రముఖ అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు డాక్టర్ ఐ ఎమ్ లెవిట్ అంతరిక్షంలో మనుష్యులను ఎక్కించుకొని వెళ్ళే "నౌకలు" ఆగడానికి ప్లాట్‌ఫారమ్‌లు 25 ఏళ్ళలోపున నిర్మించబడడం సాధ్యంకావచ్చుననీ, క్రీస్తుశకం 2,000 సంవత్సరంలోపుగానే గ్రహాంతర యానం ప్రారంభం కావచ్చునని నేడిక్కడ వివరించేశారు

మూడు ప్రధానఘట్టాలు

లండన్, జులై 31—భూగోళం చుట్టూ ప్రదక్షిణంచేసే చంద్రునివంటి చిన్న ఉపగ్రహాలనుసృష్టించి ఆకాశపు లోతులలోనికి వదలడానికి తాను సంకల్పించినట్లు నిన్న అమెరికా చేసిన ప్రకటనతో చంద్రలోకానికి, అంగారక లోకానికి యాత్రలు సాగించడం సాధ్యమనే విశ్వాసం దృఢతరమౌతున్నది

గ్రహాంతరయానం కార్యరూపం పొందడానికి అవసరమైన మూడు ఘట్టాలలోను మనుష్యులు లేకుండా కేవలం యంత్రాలు అమర్చబడిన ఉపగ్రహ గోళాలను ఆకాశంలోనికి వదలడం తొలిఘట్టమని ఇప్పటి విజ్ఞాన శాస్త్రజ్ఞులు నిర్ణయించేస్తున్నారు రెండవ ఘట్టంలో మనుష్యులతోకూడిన ఉపగ్రహ గోళాలు భూమి చుట్టూ ప్రదక్షిణం చేయడానికి అంతరిక్షంలోకి పంపబడగలవని, మూడవఘట్టంలో

"అంతరిక్ష నౌకల"లో మనుష్యులు చంద్రుడిని చుట్టూ, అంగారక గ్రహం చుట్టూ ప్రదక్షిణం చేసి, పిదప వాటిపై దిగగలరని వీరు వివరిస్తున్నారు.

ఈ అంతరిక్ష నౌకలు పరమాణుశక్తి సహాయంతో నడపబడగలవని వీరు జోస్యం చెబుతున్నారు.

ఆకాశంలో భూమిచుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఏయే దేశాలలో యుద్ధసన్నాహాలు జరుగుతున్నదీ కనిపెట్టగల ఈ "అంతరిక్ష నౌకలు" సుస్థిర శాంతి రక్షణకు విశేషంగా దోహదం చేయగలవని అనేకమంది అభిప్రాయపడుతున్నారు.

సోవియెట్ రష్యా కృషి

మనుష్యులు అవసరం లేకుండానే కేవలం యంత్ర సహాయంతో పనిచేసే సంచార పరిశోధనాలయాలను ఉపగ్రహాలవలె భూమి చుట్టూ ప్రదక్షిణం చేయడానికి, ఆకాశంలోనికి పంపడానికి తమ సంఘం కృషి చేస్తున్నదని సోవియెట్ విజ్ఞాన శాస్త్ర పరిషత్తు తాలూకు గ్రహాంతరయాన సమస్యలసంఘం కార్యదర్శి మిస్టర్ ఏ. కార్పెంకో నేడు మాస్కోలో ప్రకటించారు. ఈ సంఘం క్రిందటి ఏప్రిల్‌లో స్థాపించబడింది.

తాము పంపిన రాకెట్‌లు భూమిపై నుంచి ఆకాశంలోనికి 240 మైళ్ళ ఎత్తువరకు వెళ్ళినట్లు క్రిందటి సెప్టెంబర్‌లో సోవియెట్ శాస్త్రజ్ఞులు ప్రకటించారు

గ్రహాంతరయానానికి పనికివచ్చే రాకెట్‌లను ఆకాశంలోనికి పంపడానికి ఒక యంత్రాన్ని రష్యన్ శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ కాన్‌స్టాంటిన్ టియోకోస్కీ రూపొందించినట్టు తెలుస్తున్నది కూడా.

అమెరికాలో గ్లెన్‌మార్టిన్ కంపెనీ నిర్మించిన రాకెట్ ఒకటి ఆకాశంలోనికి 158 మైళ్ళ ఎత్తువరకు వెళ్ళింది ఈ ప్రయోగం 1954 మే నెలలో జరపబడింది.

మన జీవితకాలంలోనే గ్రహాంతర యానం సాధ్యం కాగలదని జరుగుతున్న ప్రకటనలను చూసి అనేకమంది అప్పుడే చంద్రలోకానికి అంగారక లోకానికి వెళ్ళి రావడానికి టిక్కెట్లు కొనుక్కున్నట్లు తెలుస్తున్నది.

అంటార్కిటికా నుంచి రాకెట్లు పంపడానికి యోచన

మెల్బోర్న్, జులై 31—మన భూమిని ఆవరించి వున్న వాతావరణపు పైభాగంలో వున్న విద్యుచ్ఛక్తి పూరితమైన ఒక పొరను పరీక్షించే నిమిత్తం అంటార్కిటికా (దక్షిణ ధ్రువప్రాంత ఖండం) నుంచి ఆకాశంలోనికి రాకెట్‌లను పంపడానికి బ్రిటిష్ శాస్త్రవేత్తలు యోచిస్తున్నట్టు నేడిక్కడ ఒక శాస్త్రజ్ఞుడు వెల్లడించారు

దక్షిణ ధ్రువ ప్రాంతంలోని మాసన్ స్థావరంనుంచిగాని, మెక్వారీ దీవినుంచిగాని వాతావరణంలోని విద్యుత్పూరితమైన ఈ పొరగుండా రాకెట్‌లను పంపితే, అవి రేడియో ప్రసార సమస్యలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తీసుకొని రావచ్చునని ఆయన వివరించారు.

చిలీలో అగ్నిపర్వతం ప్రేలుడు

34 మంది జాడ తెలియలేదట

శాంటియాగో (చిలీ) జులై 31—ఇక్కడకు దక్షిణంగా దాదాపు 900 కిలో మీటర దూరంలో వున్న నీలాహ్యూ అగ్నిపర్వతం బద్దలైపోయినదనీ, తత్ఫలితంగా ప్రక్కనే వున్న నది పొంగిపోయినదనీ, 34 మంది జాడ తెలియలేదనీ పోలీసులు నేడు ప్రకటించారు

ప్రేలుడు జరిగిన ప్రాంతానికి, ఇతర ప్రాంతాలకు వార్తాసౌకర్యాలు భగ్నమైనవి. ఆ ప్రాంతంలో దాదాపు 200 మంది చిక్కుకొన్నట్లు తెలుస్తున్నది.

చిలీ మానవిక దళం బాధితుల రక్షణకు పాటుపడుతున్నది. అగ్నిపర్వతం ప్రేలుడు ఉధృతం తగ్గి చల్లారడం ప్రారంభించిందని వార్తలు చేరుతున్నవి.

జెనీవా సభలో పాల్గొనే అణుశాస్త్రజ్ఞులు

బ్రిటన్‌లోని అణుశాస్త్ర పరిశోధన కేంద్రాలను చూపడానికి ఏర్పాటు

లండన్, జులై 30—జెనీవాలో జరగనున్న అణుశాస్త్రజ్ఞుల మహాసభలో పాల్గొనే శాస్త్రజ్ఞులను విమానాలలో బ్రిటన్‌కు తీసుకువచ్చి ఇక్కడ పరిశ్రమల అభివృద్ధికై అణుశక్తి వినియోగంలో కొనసాగుతున్న కృషిని వారికి చూపడానికి ఒక ప్రణాళిక రూపొందించబడింది ఈ ప్రణాళికను ఇక ప్రభుత్వం ఆమోదించడం ఒక్కటే తరవాయి అని తెలుస్తున్నది.

ఇటీవల 'శిఖరాగ్ర' సమావేశం వల్ల ప్రచ్ఛన్నయుద్ధం చాలా వరకు చల్లారిన ఫలితంగా ఈ ఏర్పాటు చేయబడింది.

ఈ ప్రణాళిక ప్రకారం జెనీవా మహాసభలో పాల్గొనే వివిధ దేశాల అణుశాస్త్రజ్ఞులు-రష్యన్‌లతో సహా-విమానాలలో బ్రిటన్‌కు తీసుకురాబడతారు. (జెనీవానుంచి లండన్‌కు విమానంలో రెండు గంటలలో చేరవచ్చు) వారికి బ్రిటన్‌లోని హార్వెల్‌లో గల ఎటామిక్ రియాక్టర్‌లు, అణుశక్తి రంగంలో బ్రిటన్ కొనసాగిస్తున్న పరిశోధనల ఫలితాలు మున్నగునవి చూపబడతాయి.

బ్రిటన్‌లో పరమాణుశక్తి పరిశోధనలు సాగుతున్న స్ప్రింగ్‌ఫీల్డ్, కాపెన్‌హర్స్ట్, విన్‌స్కేల్స్ మున్నగు ఇతర కేంద్రాలు, అణుశక్తి సహాయంతో విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి కాల్డర్‌హాల్‌లో నిర్మించబడుతున్న కర్మాగారం కూడా ఈ శాస్త్రజ్ఞులకు చూపబడవచ్చునని భావించబడుతున్నది. ఈ కార్యక్రమం పూర్తికాగానే వారు విమానాలలో తిరిగి జెనీవాకు పంపించివేయబడతారు.

కొత్త తోకచుక్క

జాపనీస్ శాస్త్రజ్ఞుని ప్రకటన

టోకియో, జులై 31—మృగశిర నక్షత్రరాశికి తూర్పుగా సుమారు పది డిగ్రీల దూరంలో తాను ఒక కొత్త తోకచుక్కను కనుగొన్నట్లు ఓట్సూ సమీపంలోని కురాషికి నక్షత్ర వేధశాలకు చెందిన జాపనీస్ ఖగోళ శాస్త్రజ్ఞుడు మిస్టర్ మినోరూ హోండా నేడు ప్రకటించారు.

ఈ యేడు కనుగొనబడిన కొత్త తోకచుక్కలలో ఇది ఏడవది.

వాషింగ్‌టన్, జులై 31—అమెరికా ఇంతవరకు చరిత్రలో కని విని ఎరుగనంతటి సమృద్ధిని తానుసాధించిందని రిపబ్లికన్ నాయకుడు ప్రకటించారు. ఇంకా ముమ్మందు దేశం అన్ని విధాలా అభివృద్ధి గాంచగలదని కూడా ఇందులో వివరించబడింది.

కనీస వేతనం వచ్చే మార్చినుంచి హెచ్చించబడగలదని, కొత్త రేటుప్రకారం గంటకు డాలరు పావువంతు కనీసవేతనం వుండగలదని కూడా వీరు వివరించారు.

ప్రపంచ ఉపాధ్యాయుల మహాసభ

ఇస్తాంబుల్‌లో ప్రారంభం

ఇస్తాంబుల్, జులై 31—విద్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలకు, మిత్రరాజ్య సమితి అనుబంధ సంస్థలకు సలహాలు యిచ్చే నిమిత్తం స్వతంత్ర అంతర్జాతీయ ఉపాధ్యాయ సంస్థను నెలకొల్పవలెనని నిన్న ఇక్కడ ప్రపంచఉపాధ్యాయమండలులసమాఖ్య మహాసభ అధ్యక్షపీఠంనుంచి సర్ రోనాల్డ్ గౌల్డ్ (బ్రిటిష్ ఉపాధ్యాయ మండలి ప్రధాన కార్యదర్శి) ప్రసంగిస్తూ సూచించారు.

ఇప్పుడు ప్రపంచంలో మొత్తం 20 కోట్ల మంది పిల్లలకు విద్యా సౌకర్యాలు లేవని ఆయన పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు తగినంతమంది లభ్యం కాకపోవడం గురించి ప్రస్తావించి, మంచి జీతాలు, ఉద్యోగ నిబంధనలు అవసరమని అన్నారు అన్నీ చోటల్లో పోవాలంటే సమర్థులైన ఉపాధ్యాయులు లభించరన్న విషయం వివిధ దేశాలు గుర్తించడం అవసరమన్నారు.

ఆకాశ మండలానికి అపూర్వమైన అట్లాస్

వాషింగ్‌టన్, జులై 31—విశ్వాంతరాళంలో వ్యాపించివున్న నక్షత్రాలను, నక్షత్ర వీధులను, వాటితోకూడిన మహామండలాలను చిత్రిస్తూ కాలిఫోర్నియాలోని పాల్మోమార్ పరిశోధనాలయంలో తయారుచేయబడుతున్న బ్రహ్మాండమైన నభోమండలపు కొత్త 'అట్లాస్'లోని మొదటి పటాలు పూర్తి చేయబడ్డాయి.

దీనిని తయారుచేయడానికి ఖగోళశాస్త్రజ్ఞులు ఇప్పటికి ఏడేళ్లుగా దీక్షతో కృషి చేస్తున్నారు.

మొత్తం 1,758 పటాలు వుండగల ఈ అట్లాసులో ఇప్పటికి మొదటి 240 పటాలు పూర్తిచేయబడ్డాయి. ఇవి ప్రపంచంలోని అనేక నక్షత్ర వేధశాలలకు పంపబడుతున్నవి. మొత్తం అట్లాస్ ఖరీదు 2,000 డాలర్లు వుంటుందని, ఇది 1956 లో పూర్తి చేయబడగలదని తెలుస్తున్నది. విరాళాలు

ఈ పుస్తకంలోని ప్రతిపటం... శ్రీ కె. నేషనల్ జియాగ్రఫిక్ సొసైటీ కాల చదరంపై చిత్రించబడుతుంది... 1,758 పటాలను ఒకదాని పక్కన ఒకటి పెట్టినట్లయితే... 2,298 వుంచితే వాటి వైశాల్యం కోర్టు కాద్యదర్శి... చుగా ఒక టెన్నిసు కోర్టు అవుతుంది.

హూన్‌మూర్‌లో పొసలదుకున కేంద్రాన్ని నెలకొల్పవలె మైసూర్ ప్రభుత్వానికి మైసూరు ప్రభుత్వం ... చేసింది.



అయినప్పటికీ అతడికి రొంప పట్టినది!

దూళి, జంతు మరియు శ్వాస క్రియ యొక్క యితర రోగముల నుండి రక్షింప బడుటకు, ఔషధ యుక్తమైన 'కాస్ప్రో' మాత్రలనువ యోగించుట శ్రేయస్కరము. దగ్గు, రొంప, గొంతులోనిసున, బ్రాంకైటిస్ మొదలైన రోగములకు 'కాస్ప్రో' ఉపయోగకారి. నేడే ఒక సీసా కొనండి. అన్ని చోట్ల లందు దొరుకును.



కాస్ప్రో

దగ్గుకి మంచి మందు.

ప్రాణాలను సహనము చెయ్యండి

ఆయుర్వేదాశ్రమ్ ఫార్మసీ లి.

అహ్మదనగర్.

EVEREST APK. 54-5 TEL

స్టాకిస్టులు:

మెసర్స్. గోపాల్ మెడికల్ స్టోర్సు. శ్రీకాకుళం.

మెసర్స్. గుప్త ఆయుర్వేద నిలయం. అనకాపల్లి.

రేడియో

(ఆగస్టు 3, బుధవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాస్ వి వార్తలు; 7-30 మద్రాస్ వార్తలు; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు-(ఇం. పా) ప్రొఫెసర్ ఎస్. వరసింహన్; నిర్విరామభాగోళము: గానిమాన-ప్రసంగం; 1-0 మద్రాస్ వార్తలు; 1-30 మద్రాస్ వార్తలు; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాస్ వార్తలు; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు-విమాన ప్రయాణంలో అభివృద్ధి: మావర్ పానిక్ వేగం-ప్రసంగం; హిందీపాఠం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు-కోస్తా ప్రయాణం. సముద్రంలోని ముత్యముల సేకరణ - ప్రసంగం; బడిలో నాటకశాల: రామదాస్; సంగీతపాఠం; సాయంత్రం 5-30 బాగంటి గంగరాజు (వ); 6-0 సంగీతకచేరి; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం-విశేషలేమిటి? గేయం, ప్రభుత్వ విషయములు - ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం- పురాణ కాలక్షేపం; 7-30 (మ్యా. రి); 7-45 విజయనగరవర్ణన; లావణ్యరిత్-ప్రసంగం (మద్రాసునుండి రిలే); 8-0 సీతాదర్శనమ్: సంస్కృతనాటిక రేడియో అనుసరణ: విర్జాహాణ - పింగళి లక్ష్మీకాంతం; 8-30 ప్రసంగం (ఆం); 8-50 (రి); 9-0 (ఆం. వా); 9-15 (రి); 9-30 వాద్య బృందం; 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 నేటి కార్యక్రమ వివరణ; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఎస్. శివాణి (పి); 8-0 (ఆం.వా); మధ్యాహ్నం 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి): 4-30 (రి): సాయంత్రం: 5-30 అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం (గా); 6-0 (ఆం. వా); స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు; (ఆం); 6-25 మహాబలిపురం సంతానం; 7-0 (మ్యా. రి); 7-30 జంత్ర సమ్మేళనం: 8-0 జావళీలు: ఎస్. వి. సుందరం; 8-30 ప్రసంగం (ఆం); 9-0 (ఆం. వా); 9-30 మైసూర్ టి. చౌడయ్య (వ). 10-30 ప్రసార సమాప్తి.

(బి): 211.3 మీటర్లలో ఉ॥ ... - వాతావరణ సూచన: 7-15 ... మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; ...0 మాధ్యమిక పాఠశాల విద్యార్థు...; 1-30 (ఆం. వా); 1-40 (హిం. వా); 2-0 నిలయవిద్వాంసులు; ఉన్నత పాఠశాల విద్యార్థులకు; పాఠశాల విద్యార్థులకు; ప్రాంతీయ వార్తలు; 6-25 ...0 గ్రామస్థుల కార్యక్రమం; ...5 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 సీతాదర్శనం: సంస్కృతనాటిక (విజయవాడనుండి రిలే); 8-30 చిత్తూర్ వి. రామచంద్రన్; 9-15 మల్లారి తానం: ఎస్. రాధాకృష్ణనాయుడు (క్లా), ఏ. వేణుగోపాలరెడ్డి (ముఖవీణ); 9-45 (రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 పర్వతనేని వీరయ్యచౌదరి; 7-45 అమీర్ సుల్తాన్ వలీ (గి. వ); 8-0 (ఆం. హిం. వా); 8-30 (ఉ); మధ్యాహ్నం 12-30 (రి); 1-0 (రి); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 గ్రామసంగీతం; 5-45 పోతోప్: సంగీత రూపకం; 6-30 వ్యాయామ పద్ధతి (ఉ); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ పరిశుభ్రత: హరికథ; 7-0 (తె.వా); 7-15 గ్రామసీమ-పరిశుభ్రత-సి (రెండవభాగం); 8-0 సీతా దర్శనం: నాటిక (సంస్కృతం)- పింగళి లక్ష్మీకాంతం: మాతృక; అభిషేకం (భాస); 8-30 ప్రసంగం (ఆం); 8-50 అమీర్ సుల్తాన్ వలీ జీ (మ. గి); 9-0 (ఆం. ఉ. వా); 9-30 పర్వతనేని వీరయ్యచౌదరి; 10-30 ప్రసార సమాప్తి.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక

మద్రాసులో విద్వద్గోష్ఠి

మద్రాసు, జూలై 31—ద్వితీయ పంచవర్ష ప్రణాళికను తయారుచేయడంలో ప్రభుత్వం అవలంబియమైన, వాస్తవిక దృక్పథంతో పథకాలను తయారు చేయాలని నేటి ఉదయం పంచవర్ష ప్రణాళికలపై జరిగిన విద్వద్గోష్ఠిలో పాల్గొన్న పెక్కుమంది ప్రముఖులు నొక్కి వక్కాణించారు. మైలాపూరులోని శ్రీ నివాస శాస్త్రి హాలులో జరిగిన ఇండియన్ నేషనల్ అసోసియేషన్, రెసిడెంట్ లైబ్రరీ, పబ్లిక్ ఎఫైర్స్ కౌన్సిల్ ఆధ్వర్యాన జరిగిన ఈ సభకు శ్రీ కె. బాలసుబ్రహ్మణ్యం అయ్యర్ (యం. యల్. సి) అధ్యక్షత వహించారు. మద్రాసు కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వి. యన్. సుబ్బరాయన్, "దినమణి" అసిస్టెంటు ఎడిటర్ శ్రీ ఎ. ఎన్. శివరామన్, "హిందూ" అసిస్టెంటు ఎడిటర్ శ్రీ పి. కె. నరసింహన్, శ్రీ ఎస్. ఎస్. రామస్వామి గార్లు పాల్గొన్నారు.

దేశంలో షూటింగ్‌కు ప్రోత్సాహం

అహ్మదాబాదు, జూలై 31—ఇండియా నేషనల్ రైఫిల్ అసోసియేషన్ వారు, దేశంలో "షూటింగ్"ను ప్రోత్సహించడానికిగాను కోటి 17 లక్షల రూపాయలు ఖర్చుకాగల ఒక పంచవర్ష ప్రణాళికను తయారుచేసి ఇండియా ప్రభుత్వానికి పంపించారు. ద్వితీయపంచవర్ష ప్రణాళికలో చేర్చడానికి ఉద్దేశించిన ఈ పథకం క్రింద దేశంలో 265 జిల్లా రైఫిల్ క్లబ్బులు ప్రారంభించ దలుస్తున్నారు. ఈ అసోసియేషన్‌కు లోక్‌సభ స్పీకరు శ్రీ మావలంకర్ అధ్యక్షులు.

8½ కోట్ల మంది పాల్గొన్న తొలి జనరల్ ఎన్నికలు

—వివరాల ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 31—

1951 లో ఇండియాలో తొలిసారి జరిగిన జనరల్ ఎన్నికలలో ఎనిమిదిన్నర కోట్లమంది వోటర్లు తమ వోటింగ్ హక్కును వినియోగించుకొన్నారు. అన్ని రాజకీయ పక్షాల తరఫున మొత్తం 17,500 మంది అభ్యర్థులు 3,862 స్థానాలకు పోటీ చేశారు. అంటే ఒక్కొక్క స్థానానికి సగటున అయిదుగురు పోటీచేశారన్నమాట.

ఇంతమంది వోటర్లు పోలింగ్‌లో పాల్గొనడానికి వీలుగా అధికారులు 25,84,945 బాలెట్ పెట్టెలను ఏర్పాటుచేశారు. ఎన్నికల నిమిత్తం అయిన మొత్తం ఖర్చు 10 40 00 000 రూపాయలు. దీనిలో బాలెట్ పెట్టెల కింద 1,22,00,000 రూపాయలు అయింది.

ఎన్నికల ఖర్చు సగటున చూస్తే అంత ఎక్కువకాలేదనే చెప్పాలి. పార్లమెంటు ఎన్నికలకు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు కూడా సగటున వోటరుకు తొమ్మిది అణాలన్నర వెచ్చించడం మాత్రమే అయింది.

ఏ దృష్టితో చూచినా కూడా యిటీవల ఏ ప్రజాస్వామిక దేశంలోను యింత పెద్ద ఎత్తున ఎన్నికలు జరగలేదు

ఈ వివరాలన్నీ "1951-52 వ సంవత్సరపు జనరల్ ఎన్నికలపై తొలి నివేదిక, రెండవసంపుటం (స్టాటిస్టికల్)"లో ప్రకటించబడినాయి. దీనిని ఇటీవలనే ఎన్నికల కమిషన్ జారీచేసింది 889 పేజీలు కల ఈ సంపుటం 11 అధ్యాయాలుగా విభజించబడింది కిందటి జనరల్ ఎన్నికలకు సంబంధించిన లోగట్టా యావత్తూ దీనిలో వున్నది.

ధరావతుల గలంతు

దీనిలోని వివరాలను బట్టి ధరావతులు కోల్పోయిన అభ్యర్థులలో స్వతంత్రులు ఎక్కువమంది వున్నారని తెలుస్తున్నది తొలి జనరల్ ఎన్నికలలో 6,520 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు వీరిలో 4 967 మంది (లేదా నూటికి 76.1 వంతుల మంది) ధరావతులు కోల్పోయారు మొత్తం ధరావతులు కోల్పోయిన 9,198 మంది అభ్యర్థులలోను నూటికి 54 వంతుల మంది స్వతంత్రులని కూడా తెలుస్తున్నది.

కిందటి జనరల్ ఎన్నికలలో 812 మంది జనసంఘం అభ్యర్థులు పోటీచెయ్యగా 536 మంది (లేదా నూటికి 66 వంతుల మంది) ధరావతులు కోల్పోయారు. 536 మంది కమ్యూనిస్టు అభ్యర్థులలోను 212 మంది (లేదా నూటికి 37.6 వంతులమంది) ధరావతులు కోల్పోయారు. కిసాన్ మజ్దూర్ పార్టీతో సహా ప్రజా-సోషలిస్టుపార్టీ తరఫున 3,220 మంది అభ్యర్థులు పోటీచెయ్యగా 1,877 మంది అభ్యర్థులకు (లేదా నూటికి 58.1 వంతుల మంది) ధరావతులు గల్లంతు అయినాయి.

కాంగ్రెస్ పార్టీ తరఫున 3,747 మంది అభ్యర్థులు పోటీ చేయగా 101 మందికి (లేదా నూటికి 0.26 వంతుల మందికి) ధరావతులు పోయినాయి.

లోక్‌సభ ఎన్నికలలో మొత్తం పోలు అయిన వోట్లను నూటికి 45 వంతుల వరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. స్థానాలలో నూటికి 74.5 వంతులు వచ్చినాయి. కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీతో కలుపుకొని ప్రజా-సోషలిస్టు పార్టీకి మొత్తం పోలు అయిన వోట్లలో నూటికి 16.4 వంతులు, సీట్లలో నూటికి 4.1 వంతులు వచ్చినాయి. ఇక కమ్యూనిస్టు పార్టీకి నూటికి 3.3 వంతుల వోట్లు, నూటికి 3.2 వంతుల స్థానాలు రాగా, జనసంఘానికి నూటికి 3.1 వంతుల వోట్లు, 0.6 సీట్లు వచ్చినాయి.

వోటింగ్‌లో పాల్గొన్నవారి విస్తృతి అన్ని రాష్ట్రాలలోను ఒకే విధంగా లేదు. ఉదాహరణకు తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలోని ధరణికావు అసెంబ్లీ నియోజకవర్గంలో నూటికి 92.6 వంతులమంది వోటర్లు వోటు చెయ్యగా ఒరిస్సాలోని ఉదయగిరి-మోహన్ నియోజకవర్గంలో నూటికి 10.1 వంతుల మంది మాత్రమే వోటు చేశారు.

అలాగే తిరువాన్కూర్-కొచ్చిన్‌లోని కొట్టాయం పార్లమెంటరీ నియోజకవర్గంలో నూటికి 80.5 వంతుల మంది వోటర్లు వోటు చెయ్యగా వింధ్యప్రదేశ్‌లోని షెడాల్-సిధీ పార్లమెంటరీ నియోజకవర్గంలో నూటికి 18 వంతుల మంది మాత్రమే వోటు చేశారు.

రాష్ట్రాల వారీ వోటింగ్ వివరాలు చూసినా ఈ విస్తృతి వేర్వేరు విధాలుగా వుంటుంది. వోటింగ్‌లో ఎక్కువమంది పాల్గొన్న రాష్ట్రం తిరువాన్కూర్-కొచ్చిన్ కాగా, తక్కువమంది పాల్గొన్నది హిమాచల్ ప్రదేశ్. తిరువాన్కూర్-కొచ్చిన్‌లో వోటర్లలో నూటికి 71 వంతుల మంది వోటు చెయ్యగా, హిమాచల్ ప్రదేశ్‌లో నూటికి 25.3 వంతుల మంది వోటుచేశారు.

తక్కిన రాష్ట్రాలలోని వోటర్లలో వోటింగ్‌లో పాల్గొన్నవారి విస్తృతి కింది విధంగా వున్నది:—

కూర్గ్ నూటికి 67 వంతులు, పెప్సూ 59.5 వంతులు; ఢిల్లీ 57.9 వంతులు; మద్రాసు 56.4 వంతులు; పంజాబ్ 55.3 వంతులు; అజ్మీర్ 54.3 వంతులు; బొంబాయి 52.4 వంతులు; మైసూరు 51.9 వంతులు; మణిపూర్ 51.1 వంతులు; త్రిపుర 47.7 వంతులు; అస్సాం 47 7 వంతులు; మధ్యప్రదేశ్ 45.0 వంతులు; హైదరాబాద్ 44.7 వంతులు; కచ్ 41.4 వంతులు; బీహార్ 40.5 వంతులు; పశ్చిమబెంగాల్ 40.5వంతులు భోపాల్ 40.3 వంతులు: ఉత్తరప్రదేశ్ 38 4 వంతులు; సౌరాష్ట్ర రాజస్థాన్‌లు 38.4వంతులు ఒరిస్సా 3 .4 వంతులు: మధ్యభారత్ 35 వంతులు; వింధ్యప్రదేశ్ 30 వంతులు.

సంతానానికి విచిత్ర కారణం

మైసూరు, జూలై 31—మైసూరు జిల్లా హంపాపురం సమీపంలోని దొడ్డ కొప్పలు గ్రామంలో నీటి ఎద్దడి వల్లే సంతానానికి కారణమైన విచిత్ర వార్త నేడు తెలిసింది.

తమ గ్రామంలో 200 అడుగుల లోతున్నవున్న బావులనుంచి నీళ్ళు చేదడంవల్ల స్త్రీలకు గడిచిన రెండు సంవత్సరాలుగా సంతానమే కలుగ లేదని ఈ గ్రామవాసులు రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి శ్రీ హెచ్. ఎం. చెన్నబసప్పగారికి తెలిపారు.

దీంతో పంచవర్ష ప్రణాళికలో మంచినీటి బావులులేని గ్రామమే వుండదని మంత్రి హామీ యిచ్చారు.

పోర్చుగీస్ సేనాని గోవాకు పయనం—పోర్చుగీస్ పటాలాల తనిఖీకి

లిస్బన్, జూలై 31— పోర్చుగీసు యుద్ధతంత్ర కార్యాలయాధ్యక్షుడు జనరల్ బ్యారో రోడ్రిగస్ నేడు విమానంలో ఇక్కడనుంచి గోవాకు బయలుదేరి వెళ్ళాడు.

గోవాలోని పోర్చుగీసు సైనికదళాలను ఆయన తనిఖీ చెయ్యదలచాడట.

లిస్బన్ 'రాజ్యాంగ సంస్కరణలు'

బలపరచడానికి గోవా ప్రముఖుల నిరాకరణ

గోవా సరిహద్దుప్రాంతం, జూలై 31—గోవా ఇండియాలో విలీనం కావడాన్ని తాము వ్యతిరేకిస్తామనీ, పోర్చుగీసు ఇండియాకు మరింత "స్వయం పరిపాలనాధికారం" యిస్తూ పోర్చుగీసు ప్రభుత్వం చేసిన శాసనాన్ని తాము బలపరుస్తున్నామనీ ప్రకటించే నిమిత్తం గోవాలోని ప్రముఖులను పోర్చుగీసు అధికారులు పాంజిమ్‌లో సమావేశపరిచారు. అయితే ఆ సమావేశం ఎట్టి నిర్ణయాలు లేకుండా అర్థాంతరంగా సమాప్తమైనట్లు ఇక్కడి గోవన్ నేషనల్ కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తున్నది.

గోవా న్యాయవాదులలో అగ్రగణ్యుడు మిస్టర్ ఆంటోనియో గోమ్స్ పెరీరా, డాక్టర్ ఫ్రూటో డాకోసా ప్రభృతులు లిస్బన్ సంస్కరణలను ప్రతిఘటించారని కూడా తెలియ వచ్చింది.

ఈ "రాజ్యాంగ సంస్కరణల" వలన ఏర్పడగల కౌన్సిలుకు నామినేట్ చేయబడడానికి ప్రముఖులు ఎవ్వరూ అంగీకరించడం లేదట.

ఔరంగాబాద్ వలంటీర్లు

గోవాకు పయనం

ఔరంగాబాద్, జూలై 31—గోవాలో సత్యాగ్రహం చెయ్యడానికై జాల్నా నాయకుడు శ్రీ గోపీనాథ్ నాయకత్వంలో 35 మంది వలంటీర్లు నేడు ఇక్కడనుంచి బయలుదేరి వెళ్ళారు.

బోనుపీడుడు స్క్రైవ్ శర్మ నాయకత్వాన 100 మంది సత్యాగ్రహులు ఆగస్టు తొమ్మిదవ తేదీన గోవాలో సత్యాగ్రహం చెయ్యదలచినట్లు తెలుస్తున్నది.

వంతెనపై బాంబు ప్రేలుడు

మార్గోవా వద్ద సంఘటన

పాంజిమ్, జూలై 31—మార్గోవా, వరోదాల మధ్య ఒక రాతివంతెనపై గురువారం రాత్రి ఒక బాంబు ప్రేలినట్లు గోవా ప్రభుత్వం నేడు ప్రకటించింది.

వంతెన కిరుపైపులా ప్రేలుడు పదార్థాలు వుంచబడినవట.

వంతెన ఇంకా ఉపయోగంలోనే వున్నది.

దాత ఆత్మహత్య

పోర్చుగీసు ప్రభుత్వానికి తలవొగ్గడానికి ఇష్టంలేక

కార్వార్, జూలై 31—ప్రముఖ సంఘ సేవకుడు, దాత రాజా కుండైకర్ జూలై 28 వ తేదీన బావిలోదూకి ఆత్మహత్య చేసుకొన్నట్లు గోవన్ నేషనల్ కాంగ్రెస్ వర్గాలద్వారా తెలుస్తున్నది.

పోర్చుగీసు ప్రభుత్వపు కొత్త రాజ్యాంగ సంస్కరణలను బలపరచే ఒక ప్రకటనపై ఆయన సంతకం చేసినందుకు సిగ్గుపడి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకొన్నాడట

గోవాలోని పోర్చుగీసు అధికారుల ఒత్తిడికి తట్టుకోలేక ఆయన సంతకం పెట్టినట్లు తెలుస్తున్నది.

రాజా కుండైకర్, ఆ ప్రకటనపై సంతకం చేయడం నిమిత్తం పాంజిమ్‌కు పిలువబడినాడని, అక్కడనుంచి తిరిగి వచ్చిన పిమ్మట మిత్రులు, బంధువులు ప్రభుత్వపు బెదిరింపులకు లొంగిపోయావని ఎగతాళి చేయగా ఆయన ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకొన్నాడని తెలుస్తున్నది.

అమరనాథుని త్రిశూలయాత్ర

పహల్‌గామ్‌నుంచి ప్రారంభం

శ్రీనగర్, జూలై 31—ఎటుచూచినా అశ్వనితోటలతో రమణీయంగా వుంటున్న పహల్‌గామ్ నేడు అమరనాథాలయానికి బయలుదేరిన రజతత్రిశూలోత్సవ యాత్ర సందర్భంలో శంఖనాదాలతో, ఘంటాకూర్వారాలతో ముఖరితమై పోయింది.

18 వేల అడుగుల ఎత్తునవున్న అమరనాథ్ గుహాలయానికి పహల్‌గామ్ నుంచే వెళ్ళవలసి వుంది. కాషాయాంబరధారులైన సాధువులు ఈ రజతత్రిశూలం వెంట నడిచారు. వీరంతా రాత్రికి చందన్ వారీలో ఆగుతారు.

తర్వాత ఉదయం మంచు కప్పిన, శిఖరాలను, హిమానీనదాలను దాటి అర్ధచంద్రాకారంగా వున్న కాలిబాటపై వెళ్ళుతూ ఆగస్టు 3 వ తేదీన శ్రావణ పౌర్ణమి నాడు అమరనాథ గుహాలయం ప్రవేశించి అమరనాథుని దర్శనం చేస్తారు. ఈ వుత్సవంలో భారతదేశం అన్ని ప్రాంతాలనుంచి వచ్చిన యాత్రికులున్నారు.

నాలుగైదు రోజులుగా పహల్‌గామ్‌లో యాత్రికుల రద్దీ ఎక్కువైంది. దాదాపు 10 వేలమంది యాత్రికులు వచ్చారని తెలుస్తున్నది.

యాత్రికులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు చేసింది.

కర్నూలు, జూలై 31—గురువారం రాత్రి కర్నూలుకు సమీపంలోని రోజా గ్రామం మీద దాడిచేసి తొమ్మిది గ్యాలనుల పూటి సారాను పట్టుకున్నారు. దీనిని హైదరాబాదు నుంచి దొంగతనంగా రవాణా చేశారని భావించబడుతున్నది. ఈ సందర్భంలో ఇద్దరిని అరెస్టు చేసి ప్రొహిబిషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీ ఆర్. కృష్ణయ్యగారు కర్నూలు స్టేషనరీ సబ్-మేజిస్ట్రేటు ముందు హాజరు పరిచారు

ఆయన ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకొన్నాడని తెలుస్తున్నది.

బొంబాయిలో సమ్మెకు సన్నాహాలు

బొంబాయి, జూలై 31—గోవా విముక్తి ఉద్యమానికి బొంబాయి పౌరుల మద్దతును చూపిస్తూ ఆగస్టు 12 వ తేదీన బొంబాయి అంతటా సమ్మె జరిపించడానికి గోవా విమోచనోద్యమ సహాయక సంఘం బొంబాయి శాఖ నిర్ణయించింది.

వార్తా సేకరణ స్వాతంత్ర్యం

మద్రాసు మంత్రి విమర్శ పట్ల జర్నలిస్టుల సంఘం నిరసన

మద్రాసు, జూలై 31—ఈ నెల చెన్నపురిలో జరిగిన ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మహాసభను ప్రారంభోత్సవం చేస్తూ మద్రాసు సమాచార శాఖామంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం చేసిన విమర్శల పట్ల అభ్యంతరం తెలుపుతూ మద్రాసు జర్నలిస్టుల యూనియన్ కార్యవర్గం నేడు ఒక తీర్మానం చేసింది.

పత్రికా స్వాతంత్ర్యంపైన, వార్తాసేకరణ స్వాతంత్ర్యంపైన యిది అనవసరంగా దాడి చెయ్యడమే నని ఈ తీర్మానంలో పేర్కొనబడింది.

ఈ తీర్మానంలో యింకా కింది విధంగా వున్నది:—

"ఈ నెల చెన్నపురిలో జరిగిన ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మహాసభకు మద్రాసు సమాచారశాఖా మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రారంభోత్సవంచేస్తూ జర్నలిస్టులకుగల వార్తా సేకరణ హక్కులపై చేసిన విమర్శకు మద్రాసు జర్నలిస్టుల యూనియన్ కార్యవర్గం తీవ్రంగా నిరసన తెల్పుతున్నది. వార్తలను సేకరించి, రాష్ట్రానికి భంగం కలగకుండా వాటిని ప్రకటించే హక్కు జర్నలిస్టుల కున్నది. ప్రభుత్వం దయాదాక్షిణ్యంగా అందజేసే వార్తలతోనే పత్రికలు సంతృప్తిపడి వూరుకోవాలనడం పాడికాదు. సాధనమైనన్ని మార్గాలద్వారా, సాధ్యమైనంత ఎక్కువగా వార్తలను సేకరించడానికి జర్నలిస్టులకు గల హక్కులను ఎవరూ కాదనకూడదు. అందువల్ల మంత్రి చేసిన విమర్శ మొత్తం పత్రికా స్వాతంత్ర్యంపైన—ముఖ్యంగా వార్తాసేకరణ స్వాతంత్ర్యంపైన అనవసరమైన దాడి అని చెప్పాలి."

మద్రాసు, జూలై 26—టి. ఎస్. టి. ప్రిన్సిపాల్ నౌకాశిక్షణ నిమిత్తం నిర్ణయించబడిన అభ్యర్థులు 1955 ఆగస్టు ఎనిమిదవ తేదీ ఉదయం 10 గంటలకు తమ దృష్టిని పరీక్ష చేయించుకోవాలని మద్రాసులోని వ్యాపార నౌకాశాఖ ప్రధానోద్యోగి ప్రకటన చేశారు. మద్రాసు వస్టరన్ బీచ్‌లో పాత హైకోర్టు భవనాల్లోగల యీ శాఖ కార్యాలయంలో యీ పరీక్ష జరుగుతుంది. దీనికి రుసుం రెండు రూపాయలు. "వ్యాపార నౌకా శాఖ, పోస్టు బాక్సు నెం. 268, మద్రాసు"—అనే చిరునామాకు వ్రాసి దరఖాస్తు ఫారాలను పొందవచ్చును.

రు. 2,50,000 లు

స్క్వేర్‌వర్డ్ డి. 46 లో తప్పక గెలవాలి!

స్క్వేర్‌వర్డ్ D-46 కి తెలుగు తర్జుమా ఇందు ప్రచురిస్తున్నాము ఇది ఒక విశేషమాట సంపెను. ఎంట్రీ ఫారాలు ఇంగ్లీషులోనే పూర్తిచేయాలి. సొల్యూషన్స్ ఇంగ్లీషు ప్లాన్ ననుసరించి వుంటుంది.

అడ్డముగావున్న మాటలకు సూచనలు

4. భార్య తన వయస్సును—నప్పుడు అతి ప్రేమగల భర్తకూడ చికాకు పడుట సంభవం.
కనిపించనీయ / అంగీకరించ
(F....అను అక్షర ముసు వేయండి) (N...అను అక్షర ముసు వేయండి)

8. పిల్లలు చేయుటకు—చాలా విషయాలు ఒక శతాబ్దం క్రిందటి తల్లి దండ్రులను బహుశా దిగ్భ్రాంతులను చేసి యుండును.
అంగీకరింప / ఇప్పుడు అంగీకరించబడు
(T....అను అక్షర ముసు వేయండి) (W....అను అక్షర ముసు వేయండి)

9. అతి వాత్సల్యం గల తల్లిదండ్రులతో వారి పిల్లలు బడిలో బాగా—చున్నారని తెలియ జేసెడి ఉపాధ్యాయురాలు తెలివైనదే!
ఉండుటకు కోరు / ఉన్నట్లు కనిపించు
(K....అను అక్షర ముసు వేయండి) (M....అను అక్షర ముసు వేయండి)

10. తాను సరసా లాడుదా మనుకొనే స్త్రీ అలా చేయుటకు—నప్పుడు అది తరచు కాముకుని మరింత పట్టుదల కలవానిగా చేయును.
లక్ష్యముచేయ / సాహసింప
(C... అను అక్షర ముసు వేయండి) (D... అను అక్షర ముసు వేయండి)

13. విందుచేయువాడు—సొమ్ము ఖర్చుచేసిన విందును గూర్చి అతిథులు అధికంగా విమర్శించుట సంభవం.
అధికంగా / స్వల్పంగా
(D....అను అక్షర ముసు వేయండి) (N... అను అక్షర ముసు వేయండి)

14. ఘోరమైన అన్యాయాన్ని—నిరాకరించే వ్యక్తులను గూర్చి మనము తరచు ఎక్కువగా అనుకోము.
ప్రతిఘటించుటకు / సరిదిద్దుటకు
(F....అను అక్షర ముసు వేయండి) (R... అను అక్షర ముసు వేయండి)

15. ఉల్లాసకరమైన — కలిగిన పురుషుని మీద ఇతర పురుషులు అనాలోచితముగా అసూయ చెందుట సంభవం.
జీవితం / భార్య
(L....అను అక్షర ముసు వేయండి) (W....అను అక్షర ముసు వేయండి)

17. మనల్ని మోసగించుటకు ప్రయత్నించిన వాని—వెల్లడి చేయగలగటం సాధారణంగా ఎంత సంతోషకరమైనది!
మోసమును / నేరమును
(E....అను అక్షర ముసు వేయండి) (T....అను అక్షర ముసు వేయండి)

18. తరచు, కాముకుని బారినుండి తప్పించుకొనుటకు కన్యకకు మంచి మార్గము తనకు—నటించటమే
వివాహం నిశ్చయమైనట్లు / అగ్రహం కలిగినట్లు
(G....అను అక్షర ముసు వేయండి) (R....అను అక్షర ముసు వేయండి)

నిలువుగావున్న మాటలకు సూచనలు

1. భర్తను ఎన్నుకోవటంలోని కూతురి — తమకు నచ్చనప్పుడు వివేకవంతులైన తల్లిదండ్రులు సాధారణంగా తమ మనస్సును విప్పి చెప్పుతారు.
తొందరపాటు / అభిరుచి
(H....అను అక్షర ముసు వేయండి) (T....అను అక్షర ముసు వేయండి)

2. వాని ఫిర్యాదులు — అయినప్పుడు పని దొంగనుగూర్చి తప్పుగా భావించామేమో అని మన మాశ్చర్య పడటం సంభవం.
స్వల్పము / క్రొత్తవి
(F... అను అక్షర ముసు వేయండి) (N....అను అక్షర ముసు వేయండి)

3. సర్వ సామాన్యంగా, మన పిల్లలు సంతానవంతులైనప్పుడే మనము వారిని పెంచుటలో పొందిన—వారు తెలిసికొందురు.
శ్రమను / సంతోషమును
(B... అను అక్షర ముసు వేయండి) (Y....అను అక్షర ముసు వేయండి)

5. మొత్తంమీద స్త్రీలంతా—అని భార్యా విధేయులు సాధారణంగా అనుకొంటారు!
వివేకవంతులు / గయ్యాళులు
(D... అను అక్షర ముసు వేయండి) (S... అను అక్షర ముసు వేయండి)

6. తన పిల్లలనుండి—ఎన్నడూ సహించని తల్లి నిజంగా కర్కశ హృదయురాలే!
అసత్యమును / నోటి దుడుకును
(E....అను అక్షర ముసు వేయండి) (P... అను అక్షర ముసు వేయండి)

7. వాదనలో వానిని—తమకు కష్టమైనప్పుడు దానిని భర్తలోని ఒక పెద్ద లోపముగా భార్యలు భావించునట్లు కనబడతారు.
ఒడిసించటం / ఓడించటం
(N... అను అక్షర ముసు వేయండి) (S....అను అక్షర ముసు వేయండి)

11. —స్త్రీలను దోషదర్శి తిరస్కరించటం సంభవం.
మేధావంతులను వెక్కిరించు / మేధావంతులైన
(P....అను అక్షర ముసు వేయండి) (R....అను అక్షర ముసు వేయండి)

12. వారికి అభివృద్ధి రావలసిన కాలం—తాను తలచినప్పటివలె లోభియైన యజమాని పనివాళ్ళను పొగడుటకు ఎప్పుడో కాని అంత విముఖుడుగా ఉండడు!
మించిందని / సమీపించిందని
(H....అను అక్షర ముసు వేయండి) (N... అను అక్షర ముసు వేయండి)

16. తెలిసికోవాలనే కుతూహలం గల పిల్లలు అడిగేప్రశ్నలు తల్లిదండ్రులను తరచు—
శ్రమపెట్టను / గటిలించేయును
(A... అను అక్షర ముసు వేయండి) (O... అను అక్షర ముసు వేయండి)

FIRST PRIZE—TWO HUNDRED THOUSAND RUPEES!

SQUAREWORD D-46
CLOSING DATES
(Subject to Rules and Conditions)
4 p.m. Friday, August 12, for all Hand Delivery Boxes.
6 p.m. Wed., August 17, for all posted entries.
which must be posted to
SQUAREWORD D-46,
Express Estates, Madras-2.



It is ONLY in SQUAREWORDS that the PHOTOGRAPHIC (the most Foolproof) system is used.

గెలిచినవారికి ... కార్యాలయానికి అందే...

... up to 4 entries Rs. ... 16 entries

... Entry fees are HALVED. Every additional set of 16 entries costs only Rs. 2/8 (instead of Rs. 5/-) thus:—

Rs. 7/8	...	32 entries
Rs. 10/-	...	48 „
Rs. 12/8	...	64 „
Rs. 15/-	...	80 „
Rs. 17/8	...	96 „
Rs. 20/-	...	112 „

Remember, it's Rs. 5/- for your first 16 entries and only Rs. 2/8 for each additional set of 16 entries.

CLUES ACROSS

4. Even fond hubby is apt to be irritated when wifie DE—IES her age (F or N)
8. Many of the things children are NO— allowed to do would probably astound parents of a century ago (T or W)
9. She's a wise teacher who reports to fond parents that their children SEE— to do well at school! (K or M)
10. It often makes philanderer keener when woman he wants to flirt with doesn't —ARE to do so (C or D)
13. Guests are apt to be very critical of party on which host has spent TI—Y amount (D or N)
14. We don't often think much of people who refuse to —IGHT grave injustice (F or R)
15. Other men are apt thoughtlessly to envy man who has gay —IFE (L or W)
17. How gratifying it usually is to be able to expose GUIL— of someone who has tried to cheat us! (E or T)
18. Often, good way for girl to avoid attentions of philanderer is to pretend she's EN—AGED (G or R)

The above Square is only for practice.

Official Solution in 'Indian Express' on August 24 (Dak Editions, August 25). Prize-list in Sunday Standard on Sept. 18.

CLUES DOWN

1. Sensible parents usually speak their minds when daughter's —ASTE in choosing husband is not to their liking (H or T)
2. We're apt to wonder whether we've misjudged malingerer when his complaints become —EWER (F or N)
3. As a rule, it's only when our children have children of their own that they appreciate the JO— we had in bringing them up (B or Y)
5. Henpecked husbands usually think that women on the whole are SHREW—! (D or S)
6. Hard-hearted indeed is the mother who never tolerates LI— from her children! (E or P)
7. Wives seem to think it a big failing in husband when it's difficult for them to —ETTLE him in argument (N or S)
11. Cynic is apt to scoff at women who A—E intellectuals (P or R)
12. Misérly boss is seldom so reluctant to praise workers as when he thinks it —IGH time they got a rise! (H or N)
16. Questions asked by inquisitive children often F—G their parents (A or O)

..... CUT HERE ..... ENTRY FORM FOR SQUAREWORD D-46 ..... CUT HERE .....

	ENTRY Nos.	1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32
	FEE PER ENTRY	Re 1/-	Re 1/-	Re 1/-	Re 1/-	Re 1/-	FREE ENTRIES											As -8-	As -8-	As -8-	As 8	As -8-	FREE ENTRIES										
CLUES ACROSS F or N	4																																
T or W	8																																
K or M	9																																
C or D	10																																
D or N	13																																
F or R	14																																
L or W	15																																
E or T	17																																
G or R	18																																
CLUES DOWN H or T	1																																
F or N	2																																
B or Y	3																																
D or S	5																																
E or P	6																																
N or S	7																																
P or R	11																																
H or N	12																																
A or O	16																																

D-46 In entering this Competition I agree to abide by the Competition Rules & Conditions.

D-46

I ENCLOSE HEREWITH
Money Order Receipts Nos.
Squareword Cash Receipts Nos.
Postal Orders Nos.
Demand Draft Nos

Surname in ink and Block Letters Mr. Mrs. Miss. .... INITIALS ....

ADDRESS ....

VALUE — Rs. .... As. ....

CUT ALONG THIS DOTTED LINE

కొత్త పన్నుల ప్రతిపాదనలు

ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గంలో చర్చలు

కర్నూలు, జులై 31—ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఆలూరి సత్యనారాయణరాజుగారు మద్రాసునుంచి నేటిఉదయం యిక్కడికి వచ్చినప్పుడు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, నేటి సాయంకాలం సమావేశం కాగల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యవర్గంవారు ప్రభుత్వం తలపెట్టిన నీటి తీరువ రేట్లు, మాగాణీ శిస్తులు పెంపుదల ప్రతిపాదనలను గురించి పరిశీలనసలుపవచ్చునని అన్నారు. సమావేశం ఎజెండాలో ఈ విషయం చేర్చనప్పటికీ ఆ విషయాన్ని గురించి చర్చించడానికి అభ్యంతరం వుండగదని వివరించారు.

తీరువరేట్లు, మాగాణీ శిస్తులు పెంచాలన్న ప్రతిపాదనను వ్యక్తిగతంగా తాను వ్యతిరేకించనప్పటికీ, మధ్యరకం రైతులు, పేద రైతులకు తగిన మినహాయింపులు యివ్వాలని ఆయన అన్నారు.

కాంగ్రెసు కమిటీల ఎన్నికలకు జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించడాన్ని గురించి కూడా ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం చర్చించనున్నది.

కాంగ్రెసు కార్యదర్శి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డిగారు మాట్లాడుతూ, విజయవాడ పురపాలకసంఘం చెయిర్మన్ పదవికి అభ్యర్థి నిర్ణయాన్ని గురించి కూడా కార్యవర్గం ఆలోచించగలదని తెలియజేశారు.

రాష్ట్రంలో హఠాత్తుగా ఏర్పడగల కష్టనష్టాల నివారణకుగాను తగు నిధిని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ఏర్పాటు చేయగలదని కూడా శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు తెలియజేశారు. రాయలసీమలో కరువు నివారణకు 1952 లో వసూలు చేసిన నిధిలో ఖర్చు కాకుండా 40 వేల రూపాయలు కలదని, ఆ మొత్తంతో ఈ నిధిని ప్రారంభించగలమని కూడా ఆయన అన్నారు. ఈ నిధిని యింకా పెంచడాన్ని గురించి ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం నేటి సమావేశంలో చర్చించగలదని కూడా సూచించారు.

కూలికి వచ్చిన ఆడవారు పని చేస్తూవుండగా వారి పిల్లలను కాపాడేందుకు చండీగర్ సెక్రెటేరియట్‌లో నిర్మించబడిన శిశుపోషణశాలకు పంజాబు ముఖ్యమంత్రి సతి శ్రీమతి లలితా సచార్ ప్రారంభోత్సవం జరిపారు.



చాలాకాలమువచ్చును

నందికొండ బోర్డు ప్రథమ సమావేశం

ఆగస్టు 3 వ తేదీన హైదరాబాద్ ప్రతినిధుల రాక

కర్నూలు, జులై 31—నందికొండ కంట్రోల్ బోర్డు ప్రథమ సమావేశం ఆగస్టు 3 వ తేదీన కర్నూలులో జరుగనున్నది.

ఈ సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు, పబ్లిక్ వర్క్సు శాఖామంత్రి, ఆర్థిక శాఖామంత్రి, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు ఆగస్టు 3 వ తేదీన ఆంధ్ర రాజధానికి రానున్నారు.

బోర్డులో ఆంధ్ర సభ్యులు: ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డి, విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగార్లు.

ఈ సమావేశం కేవలం ఇష్టాగోష్ఠిగా జరుగగలదని తెలుస్తున్నది.

ఎలక్షన్ ట్రిబ్యూనల్

రెండునెలలలో అర్జీల విచారణ ప్రారంభం

కర్నూలు, జులై 31—ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల అర్జీల విచారణకు ఇండియా ఎలక్షన్ కమిషన్ నియమించిన ట్రిబ్యునల్ విచారణలు ప్రారంభం కావడానికి సంబంధించిన ప్రాథమిక కార్యక్రమం రెండు నెలలలో పూర్తి కాగలదని తలంచబడుతున్నది. మొత్తం ఏడు ఎన్నికల అర్జీలు ట్రిబ్యునల్ విచారణకు వచ్చినవి. వాటి వివరాలు యివి:—శ్రీ కోటగిరి సీతారామస్వామి (కొవ్వూరు కాంగ్రెసు), శ్రీ బోయిన రాజయ్య (పాలూరు-కాంగ్రెసు) శ్రీ తెల్లాకుల జాలయ్య (గుంటూరు-1 కాంగ్రెసు), శ్రీ వర్యత గురురాజు (పత్తిపాడు- కాంగ్రెసు) శ్రీమతి అమ్మన్నరాజా (అత్తిలి- కాంగ్రెసు), శ్రీ శ్యామన సీతారామయ్య (భద్రాచలం-కమ్యూనిస్టు), శ్రీ వి. చంద్ర చూడా మణి దేవ్ (పార్వతీపురం స్వతంత్ర.)

ఈ ఏడుగురి ఎన్నిక చెల్లదని వచ్చిన అర్జీల విచారణకుగాను శ్రీ జి. నాగిరెడ్డిగారు చెయిర్మన్‌గా ఎలక్షన్ ట్రిబ్యునల్ ఏర్పాటైనది. జిల్లా జడ్జిగా మాత్రమే కాక అదనంగా ఈ బాధ్యతలను కూడా ఆయన నిర్వహిస్తారు.

శ్రీ నాగిరెడ్డిగారు నేడిచ్చట పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, ఈ అర్జీల విచారణకు ప్రాథమిక సన్నాహాలు జరుగుతున్నవని అన్నారు. ఒకటి రెండు రోజులలో ఈ అర్జీల వివరాలు అసాధారణ గజెట్‌లో ప్రకటించగలరని, ఆ తరువాత రెస్పాండెంటులకు తగిన వ్యవధితో వ్రాతమూలకమైన వ్రాతలు దాఖలు చేయాలని కోరగలరని అన్నారు.

ఈ ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి అయిన తరువాత, ట్రిబ్యునల్‌లోని మిగిలిన ఇద్దరి సభ్యుల నియామకం జరుగుతుందని అందులో ఒకరు జిల్లా జడ్జి హోదా గల అధికారిగాను రెండవవారు పది సంవత్సరాలకు తక్కువ కాని అనుభవం గల లాయరుగాను వుండగలరని అన్నారు.

ఈ ట్రిబ్యునల్ కార్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వున్నప్పటికీ, పార్టీల సౌకర్యందృష్ట్యా అనువైన ప్రాంతాలలో విచారణకు ఏర్పాట్లు చేయడాన్నిగురించి ఆలోచించగలరని కూడా చెప్పారు.

పారిస్‌లో శుక్రవారంరాత్రి ఉత్తరాఫ్రికన్ యువకులు దారినపోయే వారిపై రాళ్లు రువ్వగా వెంటనే పోలీసులు వచ్చి వారిని అదుపులోనికి తెచ్చారు.

హనుమదాస్ కాలేజి హరిజన విద్యార్థి సంఘ సమితి భారత్ సేవక్ సమాజ్ ఆధ్వర్యాన సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు

వెనకబడిన తరగతులకు నివేశన స్థలాలు

ప్రత్యేకంగా ఒక లక్ష నిధి ఏర్పాటుకు ఆంధ్ర ప్రభుత్వం ఆమోదం

కర్నూలు, జులై 31—రాష్ట్రంలోని వెనకపడ్డ తరగతుల సహాయార్థం ఒక లక్ష రూపాయల మేరకు నిధిని ఏర్పాటు చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం సమ్మతించినట్లు తెలియవచ్చింది.

నిన్న ఇక్కడ జరిగిన అసెంబ్లీ సభ్యులలోని వెనకపడ్డ తరగతుల ప్రతినిధుల సమావేశంలో ఆమేరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు భావించబడుతున్నది.

ఈ నిధి ప్రత్యేకంగా వెనకపడ్డ తరగతులకు నివేశన స్థలాలను మంజూరు చేయడానికి వినియోగించబడగలదని తెలుస్తున్నది.

ప్రతి కాలేజీలోని హరిజన, వెనకపడ్డ తరగతుల విద్యార్థుల కొక హాస్టలును ప్రారంభించాలన్న ప్రతిపాదనను కూడా ఆంధ్ర ప్రభుత్వం ఆమోదించిందట.

ప్రభుత్వోద్యోగాలలో నూటికి 35 వంతుల వరకు వెనకపడ్డ తరగతులకు ప్రత్యేకించాలని, ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలవారికి అవసరమైన చెప్పులు, తదితర చర్మ వస్తువులను సప్లయి చెయ్యడానికి ప్రభుత్వం ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాలని, తద్వారా వెనకపడ్డ తరగతులకు చెందిన ప్రజలకు జీవనోపాధి లభించగలదని ఆ సమావేశంలో పాల్గొన్న వెనకపడ్డ తరగతుల ప్రతినిధులు సూచనలు చేశారట.

వెనకపడ్డ తరగతుల కమిషన్ సిఫారసులు

సాంఘిక సంక్షేమశాఖా మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు నిన్న రాత్రి ఇక్కడ జరిగిన ఒక ఉత్సవం సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని వెనకపడ తరగతుల సముద్ధరణకు భవిష్యత్తులో అమలుపరచవలసిన కార్యక్రమంపై ఒక నిర్ణయానికి వచ్చేనిమిత్తం వెనకపడ్డ తరగతుల కమిషన్‌వారి సిఫారసులపై ఇండియా ప్రభుత్వం నిర్ణయంకోసం ఆంధ్ర ప్రభుత్వం నిరీక్షిస్తున్నట్లు తెలియజేశారు.

సాంఘిక సంక్షేమ శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారి గౌరవార్థం వెనకపడ్డ తరగతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ సంఘాల తరపున విందు ఏర్పాటు చేయబడింది. అసెంబ్లీ సభ్యులు పెక్కుమంది విందుకు హాజరైనారు.

ఆంధ్రరాష్ట్ర వెనకపడ్డ తరగతుల సంఘాధ్యక్షుడు శ్రీ ఎస్. శంకరయ్యగారు మంత్రికి స్వాగతమిస్తూ, శ్రీ గౌతు లచ్చన్నగారు మంత్రివర్గంలో ప్రవేశించడంతో రాష్ట్రంలోని వెనకపడ్డ తరగతుల జీవన చరిత్రలో నూతన ఘట్టం ప్రారంభమైందని, వెనకపడ తరగతుల ప్రతినిధులిప్పుడు సమైక్య మౌతున్నారని, ఆ కులాల భవిష్యత్తుకు ఇది శుభసూచకమని తెలిపారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘాధ్యక్షుడు శ్రీ ఎం. శేషన్న, భావసార క్షత్రియ సంఘాధ్యక్షుడు శ్రీ జి. నాగోజీరావు చిత్రకారుల సంఘ అధ్యక్షుడు, కార్యదర్శులు శ్రీ పి. శేషన్న, శ్రీ సి. ఎం. సామయ్య, శ్రీ వెంకయ్య, శ్రీ పి. వెంకటరమణారావు, శ్రీ ఎల్. పద్మాజీరావు, ఎస్. గౌరయ్యగౌడ్, శ్రీ జె. చక్రవర్తి గౌడ్, శ్రీ నరసన్న గౌడ్ గార్లకు మంత్రి పరిచయం చెయ్యబడ్డారు.

మంత్రి శ్రీ లచ్చన్నగారు సన్మానానికి సమాధానమిస్తూ, ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాల విషయమై కేవలం ఒక ప్రకటన చెయ్యడంలో తనకు విశ్వాసంలేదని, అది సరియైన విధానం కూడా కాదని, కొన్ని నిర్దిష్టమైన చర్యలను తీసుకొన్న పిమ్మట వెనకపడ్డ తరగతుల ప్రతినిధులను తిరిగి కలుసుకొని చర్చలు జరపడం సముచితమని పేర్కొన్నారు.

సమావేశం వివరాలు

ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద సాంఘిక సంక్షేమ శాఖవారు దిగువ పథకాలను అమలు పరచగలరని కూడా పేర్కొనబడింది:—కుటీర పరిశ్రమలు (21 25 లక్షలు), శానిటరీ సౌకర్యాలు, బావులు (25 లక్షలు), నివేశన స్థలాలు (137 5 లక్షలు).

తమకు హాస్టలు సౌకర్యాలను కల్పించవలసిందిగా వెనకపడ్డ తరగతులకు చెందిన విద్యార్థులు కోరారని, అస్పృశ్యతా నివారణకు హరిజన హాస్టళ్లలో వెనకపడ్డ తరగతులకు చెందిన విద్యార్థులకు సౌకర్యాలను కల్పించడ మవసరమని ప్రభుత్వం భావిస్తున్నదని కూడా తెలియజేయబడింది. అటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో 2.01 లక్షల రూపాయల సొమ్ము కేటాయించాలని ప్రతిపాదించడమైనది. అందువల్ల 1340 మంది విద్యార్థులకు సౌకర్యాలు సమకూరగలవని, అస్పృశ్యతా నివారణకు సంబంధించిన పథక మైనందున 1 లక్ష రూపాయల సొమ్మును మంజూరు చేయవలసిందిగా కేంద్రాన్ని ఆంధ్ర ప్రభుత్వం కోరగలదనికూడా వివరించబడింది.

ఈ సమావేశానికి ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు ప్రారంభోత్సవం చేశారు. వెనకబడ్డ తరగతుల అభివృద్ధికి ప్రభుత్వం అమలుపరుస్తున్న కార్యక్రమాలను ఆయన సమీక్షించారు.

ఈ సమావేశంలో చర్చించిన విషయాలలో వెనకపడ్డ తరగతులకు హాస్టల్ సౌకర్యాల ఏర్పాటు, వెనకపడ్డ తరగతులకు మంజూరుచేసే నిమిత్తం ప్రత్యేకంగా నివేశన స్థలాలను స్వాధీనం చేసుకోడానికి, వెనుకబడ్డ తరగతులకు గృహాల నిర్మాణానికి, వెనకపడ్డ కులాలను వెనకపడ్డ తరగతుల జాబితాలో చేర్చడానికి సంబంధించినటివి కలవు.

సాంఘిక సంక్షేమ శాఖామంత్రి శ్రీ జి. లచ్చన్నగారు ఉపన్యసిస్తూ, వెనకపడ్డ తరగతుల సంక్షేమానికి కృషిచేయడంలో ఆ తరగతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన సభ్యుల బాధ్యతలను గురించి వివరించారు.

ఆ "నోట్" లో ఇ.క్రా. దిగువ వివరాలు కలవు.

"రాష్ట్రంలో ప్రభుత్వంనుండి సబ్సిడీలు పొందే ప్రయివేట్ హరిజన హాస్టళ్ళు కలవు. వాటి నిర్వహణలో అవకతవకల విషయమై ప్రభుత్వానికి పెక్కు ఫిర్యాదులు వచ్చాయి. అక్రమంగా నిర్వహించబడ్డ ప్రయివేట్ హరిజన హాస్టళ్ళలో మొట్టమొదటగా కొన్నింటిని ప్రభుత్వ ఆధీనంలోనికి తీసుకొని నిర్వహించడ మవసరమని ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగా 20 ప్రయివేట్ హరిజన హాస్టళ్ళ రికగ్నిషన్లు రద్దు చెయ్యబడ్డాయి. వాటి స్థానంలో 10 హాస్టళ్ళను నడపాలని ఉత్తరువు చెయ్యబడింది. ప్రయివేట్ హరిజన హాస్టళ్ళ మేనేజిమెంటును అనధికార సంస్థలకు అప్పగించాలన్న సూచనను ఆంధ్ర ప్రభుత్వం విడిగా పరిశీలిస్తున్నది."

"జాతీయ వికాస కార్యక్రమాలలోను, ద్వితీయ ప్రణాళికకు చెందిన కార్యక్రమాలలోను హరిజనులు, వెనకపడ్డ తరగతులకు చెందిన ప్రజలు పాల్గొనడానికి తగు అవకాశాలను కల్పించే నిమిత్తం సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కొన్ని సూచనలు చేశారు. వాటి ప్రకారం ప్రతి అభివృద్ధి కార్యక్రమం నిర్వహణ కయ్యే ఖర్చులో నూటికి 50 వంతుల ఖర్చును జాతీయ వికాస కేంద్రంవారు భరించగలరు. మిగతా సగంలో కాయకష్ట రూపంలో హరిజనులు, వెనకపడ్డ తరగతులు చెల్లించిన విరాళం మొత్తం సొమ్మును తీసివేసిన తర్వాత మిగిలిన సొమ్మును సాంఘిక సంక్షేమ సంఘం వారు భరించగలరు.

హరిజనుల విషయంలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు విరాళాలను వసూలు చెయ్యడంలో గల నిబంధనలను పరిస్థితులను బట్టి సడలించాలని ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్లకు ఇతర అధికారులకు ఉత్తరువులు జారీ చెయ్యబడుతున్నాయి. వెనకపడ్డ తరగతుల విషయంలో కూడా అటువంటి చర్యలనే తీసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనకపడ తరగతుల అభివృద్ధికి సంబంధించిన పథకాలను జిల్లా ప్లానింగ్, డెవలెప్‌మెంటు కమిటీల సమావేశాలలో చర్చకు ప్రతిపాదించవలసిందిగా జిల్లా కలెక్టర్లకు, డెవలెప్‌మెంటు ఆఫీసర్లకు, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ఆదేశాలివ్వబడ్డాయి. వెనకపడ్డ తరగతులకు ద్వితీయ ప్రణాళిక కింద విద్యా సౌకర్యాలనేకాక హరిజనులలోను, వెనకపడ తరగతులలోను నిరుద్యోగ నిర్మూలనానికి, జీవన ప్రమాణాభివృద్ధికి చిన్న తరహా పరిశ్రమలను ప్రారంభించాలని కూడా ప్రతిపాదించబడింది. కాను ప్రారంభించనున్న పారిశ్రామిక శిక్షణ ట్రెయినింగ్ కేంద్రాలలో వెనకపడ్డ తరగతులకు శిక్షణ సౌకర్యాలను కల్పించడానికి పారిశ్రామిక శాఖవారు ఒక ప్రతిపాదన చేశారు. ఆ శిక్షణ పూర్తిఅయినపిదప ఏ పరిశ్రమలలో శిక్షణ పొందారో ఆ పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తి కేంద్రాలను స్వయంగా నెలకొల్పుకొనే నిమిత్తం అభ్యర్థులకు సగం అప్పు రూపంలోను, సగం సబ్సిడీ రూపంలోను ఆర్థిక సహాయం చెయ్యబడగలదు.

మత్స్య పరిశ్రమ

"పల్లెకులంకూడా వెనకపడ్డ తరగతులకు చెందిన కులాలలో ఒకటి. ఆకులపు జనాభా 2 లక్షలు. అనగా వెనకపడ్డ తరగతుల జనాభాలో నూటికి 2.9 వంతులవరకు కలరన్నమాట. రాష్ట్రంలోని మత్స్యపరిశ్రమాభివృద్ధికి మొత్తం 80 06 లక్షల సొమ్మున్న కేటాయింపు ప్రతిపాదించబడింది. అందులో 19 53 లక్షల ధనం పల్లెకార్లకు కొత్తరకం వలలు, నావలు సప్లయి చేయడానికి, పాఠశాలలు ప్రారంభించడానికి, మంచి నీటి బావులను, రోడ్లను నిర్మించడానికి వినియోగించబడగలదు."

సాంఘిక సంక్షేమ శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు తన ప్రసంగంలో ఇంకా ఇలా అన్నారు:—

"రాష్ట్ర జనాభాలో వెనకపడ్డ తరగతుల సంఖ్య నూటికి 34 3 వంతులు—అనగా 70,04,000 మంది కలరు. ఈ సంఖ్యనుబట్టి వెనకబడ్డ తరగతుల సమస్యలు ఎంత ప్రధానమైనవో తెలుసుకోవచ్చు. వెనకబడ్డ తరగతుల జాబితాలో ప్రస్తుతం 80 కులాలవారు కలరు. వారు వ్యవసాయం మొదలు చేపలు పట్టడం, గ్రామాలలో చేతివృత్తులు, భిక్షవృత్తి మున్నగు వృత్తులపై జీవిస్తున్నారు. ఆదరణ, రక్షణ లేకపోవడంతో చేతివృత్తులు క్రమేణా నశించిపోతున్నాయి. ఆ వృత్తులను సంరక్షించడం ప్రభుత్వం నిర్వహించవలసిన ముఖ్య బాధ్యతలలో ఒకటి. ఈ ఏడాది బడ్జెటులో వెనకపడ్డ తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం 5 30,500 రూపాయలను కేటాయించింది. వెనకబడ్డ తరగతులకు విద్యా సౌకర్యాలు, భూముల కేటాయింపు విషయంలో ప్రత్యేక సౌకర్యాలు, వ్యవసాయానికి లంకభూములను కౌలు కివ్వడం, పబ్లిక్ సర్వీసులలో పదవుల రిజర్వేషన్ విషయంలోను, రిక్రూట్‌మెంట్ విషయంలో గల సౌకర్యాలను వర్తింప చెయ్యడం మున్నగు కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించగలదు. 1954-55 లో వెనకబడ్డ తరగతులకు చెందిన విద్యార్థులకు సగంజీతం సౌకర్యాలను కల్పించడమే కాక, బోర్డింగ్ గ్రాంటుల కింద 1,25,400 రూపాయలను, స్కాలర్‌షిప్పుల కింద 3 64,478 రూపాయలను, పరీక్ష రుసుముల క్రింద 17,188 రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది."

దారిద్ర్యం మూలంగా వెనకపడ్డ తరగతులకు చెందిన విద్యార్థులు హైస్కూళ్ళలో ప్రవేశించి సెకండరీ విద్యను అభ్యసించలేక పోతున్నందున సహాయం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందజేయబడ్డాయి. హైస్కూళ్ళలో విద్య నభ్యసించే విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్పులను, బోర్డింగ్ గ్రాంటులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనలు పరిశీలనలో కలవు."

"1953-54 లో 50 000 రూపాయలను, 1954-55 లో 75,000 రూపాయలను ఇండియా ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి కేటాయించింది. ఆ గ్రాంటులను కొన్ని ప్రత్యేక జాతుల అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు మాత్రమే వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇండియా ప్రభుత్వం పేర్కొన్న జాతులు ఆంధ్రరాష్ట్రంలో లేనందున ఆ గ్రాంట్లు వినియోగింపబడలేదు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో వెనకపడ్డ తరగతుల సంక్షేమ పథకాల అమలుకు ఉదారంగా గ్రాంటులను మంజూరు చెయ్యగలదని అభిలషిస్తున్నాను."

దొంగిలింపబడ్డ రు.9,000ల మెట్టూరు బట్టలబేళ్లు స్వాధీనం

గూడూరు, జులై 29—ఇటీవల మెట్టూరు నుంచి నెల్లూరుకు గూడ్సు రైలుబండిలో వస్తున్న అయిదుబేళ్ళ మెటూరుబట్ట నాయుడుపేట-మనుబోలు స్టేషన్లమధ్య దొంగలించబడినవి. రైలు నెల్లూరు చేరగానే గార్డు వాగన్ సీలు పగులగొట్టబడ్డ విషయం రైల్వే పోలీసువారికి తెలియజేశాడు.

నాయుడుపేట సబిన్‌స్పెక్టర్ శ్రీ ఉమాపతిరావుగారు కానిస్టేబిల్స్ సహాయంతో నాయుడుపేటలోని ఒక ఇల్లు సోదా చెయ్యగా పదరు మెట్టూరుబేళ్ళు దొరికినవి.

ఈ కేసుకు సంబంధించి రైల్వే పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మిస్టర్ టి. జె. విక్టో థామస్, రైల్వే సెక్యూరిటీ ఇన్‌స్పెక్టరు శ్రీ యన్. దొరస్వామిగార్లు దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రలో భూసార రక్షణ

మాచ్‌ఖండ్ ప్రాంతం పథకాలు

కర్నూలు, జులై 31—ఆంధ్ర భూసార సంరక్షణ సంఘంవారు నేడిచ్చట సమావేశమై, భూసారాన్ని కాపాడ్డానికి తీసుకొనగల చర్యలకు కాగల ఖర్చులను తగ్గించి చేయడానికి, వాటివల్ల లాభం పొందగలవారి సహకారాన్ని పొందడానికి తగు చర్యలు తీసుకొనాలని నిర్ణయించారు.

నేటి ఉదయం జరిగిన ఈ సమావేశానికి గవర్నరు శ్రీ త్రివేది అధ్యక్షత వహించారు.

మాచ్‌ఖండ్ రిజర్వాయరును సురక్షితంగా వుంచడానికి తీసుకొనదగు చర్యలకు తయారైన అంచనాలను కూడా వీరు పరిశీలించినట్లు తెలుస్తున్నది. దానికి సంబంధించిన రెండు స్కీములు మాచ్‌ఖండ్‌లో అమలు జరుగుతున్నవి. అందులో ఒకటి ఆంధ్ర రాష్ట్రం వైపున, రెండవది ఒరిస్సా వైపునఅమలు జరుగుతున్నది.

కొండసానువులలో కొండ జాతులవారు "పోడు" సాగు చేస్తున్నందున భూమికోసు కొని పోతున్నది. వీరికి వెయ్యి ఎకరాలలో స్థిరవాస సౌకర్యాలు ఏర్పాటు చేసి, కొత్త వ్యవసాయ పద్ధతులు వారికి నేర్పడానికి ఈ స్కీములు ఉద్దేశించబడినవి.

పోతే మాచ్‌ఖండ్ రిజర్వాయరు కింద మునిగిపోగల వారిని అటు ఒరిస్సావైపున యిటు ఆంధ్రరాష్ట్రంవైపున పునరుద్ధరింపజేయడానికి రెండు పెద్ద పథకాలను గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కదానికి అయిదు లక్షలు ఖర్చు కాగలదని అంచనా వేస్తున్న ఈ స్కీములకు ఇండియా ప్రభుత్వం ఆమోదంకోసం ఎదురు చూస్తున్నారు.

రాజకీయ బాధితులకు అడవి భూములు

మంజూరు చేయాలని పల్నాడు తాలూకా సభ అభ్యర్థన

గురజాల, జులై 28—పల్నాడు తాలూకా రాజకీయ బాధితుల సమావేశం తాలూకా రాజకీయ బాధితుల సంఘం అధ్యక్షులు శ్రీ కాశావఝల శేషయ్యగారి అధ్యక్షతన గురజాలలో 24 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ ఉడతా వెంకటేశ్వర్లు (అధ్యక్షుడు)గారి గృహంలో జరిగింది.

పల్నాడు తాలూకా రాజకీయ బాధితులందరికి ఒకచోట గాని, వేరు వేరుచోట్ల గాని వీలునుబట్టి వ్యవసాయానికి ఉపయోగపడునట్టివీ, పారెస్టులకు చెందినట్టివీ భూములను మంజూరు చేయవలసిందిగా రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

కలెక్టర్ ఆఫీసునుండి తాలూకా ఆఫీసుకు వచ్చిన తాలూకా రాజకీయ బాధితుల జాబితాలో లేని బాధితుల పేర్ల విషయమై కలెక్టర్ ఆఫీసుతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి తాలూకా ప్రతినిధులకు అధికార మివ్వడమైంది.

బందరు, జులై 25—వరుసగా 28 3. 1/8 తులాల గంజాయిని దగ్గర వుంచుకున్నందుకు ఇద్దరు కృతక సన్యాసులను ఒక ముస్లిం స్త్రీని అరెస్టు చేయబడి స్థానిక ప్రొహిబిషన్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు శ్రీ పి. రామకోటయ్యగారి ముందు కేసు పెట్టబడింది. సన్యాసు లిద్దరకూ వరుసగా 2 నెలలు 15 రోజులు జైలు శిక్షలు. షేక్ యిమాంబీకి రు. 8/- జరిమానా పొ. చట్టం 4 (1) ఎ క్రింద విధించారు.

కొమరోలు ఫిర్కా అభివృద్ధి

ప్రణాళిక అమలుకు మంత్రి వాగ్దానం

(మన విలేకరి)

గిద్దలూరు, జులై 16—కర్నూలు జిల్లా బోర్డు ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి ప్రభుత్వ పరీక్షలో ప్రథమస్థానాన్ని సంపాదించిన కొమరోలు ప్రాథమికోన్నత పాఠశాలకు జిల్లాబోర్డుచే బహూకరింపబడిన రోలింగు షీల్డును, ఆంధ్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ కళా వెంకటరావుగారు మొన్న కొమరోలు పట్టణంలో శాసనసభ్యులు శ్రీ పిడతల రంగారెడ్డిగారి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆ పాఠశాల హెడ్ మాస్టరు శ్రీ వి. బాలకృష్ణారెడ్డిగారికి బహూకరించారు.

నాడు ప్రాథమికోపాధ్యాయుల పక్షమున మంత్రికి సమర్పించబడిన ఒక విజ్ఞప్తిపత్రంలో ప్రాథమిక ఉపాధ్యాయుల జీతాలు హెచ్చు చేయాలని, ఉపాధ్యాయుల బాలబాలికలకు ఉన్నత విద్యవరకు ఉచిత సౌకర్యం లభింపజేయాలని కోరారు.

కొమరోలు ఫిర్కా రైతు సంఘం తరఫున సమర్పించబడిన మరొక సన్మాన పత్రంలో కొమరోలునుంచి ఇడమకల్లు-రాజుపాలెం మీదుగా గిద్దలూరు వెళ్ళే కచ్చా రోడ్డులలో నిర్మించిన మట్టిరోడ్డుకు సత్వరమే కంకర వేయించాలని, కొమరోలు పట్టణంలో ఒక హైస్కూలు ప్రారంభించాలని, ప్రస్తుతమున్న రూరల్ డిస్పెన్సరీని జిల్లా బోర్డు హాస్పిటలుగా మార్చాలని, నీటితీరువా పన్నుల విధింపు నిలుపుదల గావించాలని, కొమరోలు ఫిర్కాలో జాతీయ విస్తరణ ప్రణాళిక అమలు జరపాలని కోరబడింది.

మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు ప్రసంగిస్తూ, వెనుకబడిన ప్రాంతంలోనే అభివృద్ధి పథకాలు అమలు పరచడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ఫిర్కాలో జాతీయ విస్తరణ ప్రణాళిక సాధ్యమైనంత త్వరలో అమలు పెట్టబడగలదని, ప్రజలు సంపూర్ణసహకారమిచ్చి సగభాగం శ్రమ, వస్తురూపేణా లభింపజేసినవాడే ఈ అభివృద్ధి కార్యాలు సఫలీకృతం కాగలవని తెలియజేశారు.

పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని అభినందించి, రోలింగు షీల్డును బహూకరించింది. మరి రెండు సంవత్సరాలు ఉన్నత స్థానాన్ని పొంది శాశ్వతంగా షీల్డును దక్కించుకొను కృషి గావించమని శ్రీ వెంకటరావుగారు చెప్పారు.

జిల్లాకలెక్టర్ సయ్యద్ అహమ్మద్‌గారు విద్యార్థులకు బహుమతులు పంచిపెట్టిన అనంతరం హెడ్ మాస్టర్ శ్రీ వి. బాలకృష్ణారెడ్డిగారు వందనసమర్పణ గావించారు. ఉపాధ్యాయ బృంద మిచ్చిన విందు అనంతరం మంత్రి కర్నూలు వెళ్ళారు.

వివాహ మహోత్సవం

తిరుపతి, జులై 31—ఆర్టిస్టు శ్రీ పి. ఆర్. రాజుగారికి, చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మీకాంతమ్మకు తిరుపతిలో 24 వ తేదీని వివాహం వైభవోపేతంగా జరిగింది.

పెండ్లికి శ్రీ బి. గోపాలరెడ్డి (యం. యల్ ఏ.) పండిత శ్రీ బూదూరు రామానుజులరెడ్డిగారు పలువురు పత్రికా సంపాదకులు చిత్రకారులు, రచయితలు హాజరై కానుకలిచ్చి వధూవరులను ఆశీర్వదించారు.

మద్రాసు అభ్యుదయ కళామందిరివారు తమ మధురగానంతో అతిథులను ఆనందింపజేశారు. "ఆంధ్ర ప్రభ" ఎడిటర్ శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు, శ్రీ ఆర్. వి. రామకృష్ణరాజు (యం. యల్. ఏ.) గారు తదితర పెద్దలు శుభ సందేశాలు పంపారు.

నెల్లూరు కౌన్సిల్ సమావేశం

పార్కుస్థలం కేటాయింపుపై వాగ్వివాదం

నెల్లూరు, జులై 28—నేడు జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక స్వతంత్రోద్యానవనంలో లోకల్ లైబ్రరీ అథారిటీ వారికి, బాలానంద సంఘం వారికి నిర్దేశించబడిన స్థలాలను మార్పు చేయుటను గురించి వాదోపవాదాలు జరిగినవి.

నేటి ఎజెండాలోని తీర్మానం ప్రకారం లోగడనిర్ణయాన్ని మార్పుచేస్తూ, ఉద్యానవనం ముఖద్వారం వద్దపై రెండు సంస్థల వారికి చెరొక వైపు స్థలం మంజూరు చేయుటకు కోరబడింది. ఈ మార్పును శ్రీ కె. యర్. నారాయణరావుగారు తీవ్రంగా ప్రతిఘటించారు.

అంతకుముందు ఈ మార్పును బలపరచిన శ్రీ పి. వి. సుబ్బారెడ్డి, శ్రీ నారాయణరావుగార్ల మధ్య యీ పార్కుకు సంబంధించిన స్కెచ్ పరిశీలనను గురించి కొంత వాగ్వివాదం జరిగింది. శ్రీ టి. రాయప్పగారు కూడా శ్రీ నారాయణరావుగారి వాదాన్ని బలపరిచారు. చివరకు తీర్మానం వాయిదావేయబడింది.

ట్రంకురోడ్డుపై గల మునిసిపల్ మార్కెట్ విస్తరణకుగాను ప్రక్కనున్న స్థలాలు అక్వయిర్ చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ ప్రవేశపెట్టబడిన తీర్మానం కూడా కౌన్సిలర్ల వ్యతిరేకతవల్ల వాయిదావేయబడినది.

కస్తూరిదేవి నగరుకు ఆనుకొనివున్న ట్రంక్‌రోడ్, రైల్వేలైన్ మధ్య గల బజారు భాగమునకు 'గాంధీనగర్' అని నామకరణం చేయడానికి శ్రీ పుట్టా బలరామిరెడ్డిగారు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదించబడి

మునిసిపల్ ఉద్యోగులనుండికూడా నష్టము వెంటనే చేయవలెనని, నూ వంతుల ఖాళీలు అట్టి ఉద్యోగులకు కించపలెనని శివకాశి మునిసిపాలిటీ తీర్మానమును ఆమోదించారు.

సమావేశానికి వైస్-చెయిర్మన్ జనాబ్ యస్. మహబూబ్‌ఖాన్ సాహెబ్‌గారు అధ్యక్షత వహించారు.

శ్రీ విశ్వనాథం షష్టిపూర్తి సంఘానికి చేరిన విరాళాలు

గన్నవరం, జులై 29—శ్రీ కె వేం టి విశ్వనాథం షష్టిపూర్తి మహోత్సవ సంఘానికి 1955 జులై 20 వ తేదీవరకు రు 2,29[illegible] విరాళాలు చేరినవని ప్రధాన కార్యదర్శి తుర్లపాటి వెంకటసుబ్బారావుగారన్నారు.

విరాళాలు పంపదలచువారు ఎస్. రంగారావు, 18/1 మెయిన్ రోడ్డు, [illegible] 1" విలాసానికి పంపవలెనని ఆయన ఈ ప్రకటనలో విజ్ఞప్తి చే[illegible]

లారీ కింద పడి 5 దున్నల చావు

వత్తైనపల్లి, జులై 29—ఇక్కడకు రెండు మైళ్ళ దూరంలో గల ఎన్నాదేవి గ్రామ సమీపంలో 27 వ తేదీ రాత్రి 5 దున్నలు లారీకిందపడి చచ్చిపోయినవి. మరొకటి గుంటూరు పశువుల హాస్పిటలుకు తీసుకొని వెళ్ళబడింది. స్వల్పగాయాలతో పుట్టిన మరొకటి ఇచ్చట హాస్పిటలులో చేర్చబడింది. ఈ ఆరు దున్నల ఖరీదు దాదాపు రెండువేల రూపాయలుండునని అంచనా వేయబడింది. తెనాలి తాలూకానుండి అడవి మేతకై వీటిని తోలుకొని వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తున్నది.

పండు, వివా జీవితం ఆఖరివరకు ఫలితం చెప్పును



పితురార్జితం, స్వార్జితం, యితర ఆస్తి సంప్రాప్తయోగం, సంతానం, బంధుమిత్ర శత్రు కారణములు, భూములు గృహయోగ లక్షణములు, విద్య, వుద్యోగ వివరం, వ్యాపారము, లేక యితర వృత్తులు, ధన జాతకము, ఋణ జాతకము వగైరా వివరములతో భూత, భవిష్యత్, వర్తమానంలో తెలుసుకొనగోరితే వెంటనే ఒక కార్డుపై మీకు యిష్టమగు ఒక పండు పేరున్ను, మీ యింటి పేరు, తండ్రి పేరు, మీ పేరు, వయస్సు వ్రాసి, (ఆడవారికి పెనిమిటి పేరు) కార్డు వ్రాసే టైమ్ వ్రాసూ పంపితే, 3 రోజులలో మీ జాతకము వ్రాసి పంపుతాము. చార్జీ వి. పి. తో సహా రు 4-4-0 లు. మరియు నవగ్రహ శాంతి గల సఫికట్లు పశీకరం:- దుష్టగ్రహములకు 3 సం॥ గ్యారంటీగా శాంతిపరుపను. చార్జి వి.పి.తో సహా రు. 7-10-0. 20 సం॥నుంచి గుంటూరుజిల్లాలో ప్రఖ్యాతి గాంచినాము. యం. ఇబ్రాహిమ్‌ఖాన్ సన్స్, ఆస్ట్రాలజర్స్, పొత్తూరువారితోట, గుంటూరు. (ఆంధ్ర

ఈస్టరన్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడ్

మేనేజింగ్ ఏజంట్లు:

సింధియా స్టీం నావిగేషన్ కంపెనీ లిమిటెడ్

మద్రాసు / నాగపట్టణం / మలయా



టి. ఎస్. ఎస్. "స్టేట్ ఆఫ్ మద్రాసు"

మద్రాసు నుండి 23-8-1955 నాగపట్టణం నుండి 24-8-1955 న బయలుదేరును. ఇందులో డెక్ ప్రయాణీకులకు బంకులు, బ్లోయర్ల ద్వారా బాగా గాలివచ్చు ఏర్పాట్లు, వాష్ బేసినులు, అన్నములు, భోజనశాల మొదలైన మంచి సౌకర్యములు కలవు.

ప్రయాణం చేయదలచి, అవసరమైన ప్రయాణపు డాక్యుమెంట్లు కలిగియున్నవారు టిక్కెట్లకు, మిగిలిన వివరములకు ఏజంట్లను కలుసుకొనవచ్చును.

ఏజంట్లు:

కె. పి. వి. షేక్ మహమ్మద్ రౌథర్ అండ్ కంపెనీ,

41, లింగిచెట్టి వీధి, మద్రాసు-1 | పండగ శాలై, నాగపట్టణం.

టెలిఫోన్ నెం. 4972/3. | టెలిఫోన్ : నెం. 72.

Telegrams: "EASTSHIPCO" | Telegrams: "EASTSHIPCO"

నేను టీని

ప్రపంచమంతా నన్నుఎరుగు...



ప్రపంచ నాయకులు కూడా నన్ను చూచి ఈర్ష్యపడతారు. సాలీనా 45 కోట్ల పౌనులవరకు విదేశాలకు నేను పంపబడుతున్నా ఇంకా ప్రజలు కోరుతునేవుంటారు. నాకు ఎవరితోనైతే పరిచయమౌతుందో వారిభాషనల్లా నేను మాట్లాడ గలిగితే, దాదాపు అన్నిదేశాల భాషలను నేను మాట్లాడగలనని ఢంకా మ్రోగించి చెప్పగలను. సాలీనా ప్రపంచంలో (రష్యా, చైనా, ఫార్మోజా, జపాన్‌లను మినహాయిస్తే) 126 కోట్ల పౌనుల తేయాకు చెల్లుబడి అవుతుంది. దీనిలో దాదాపు సగంవరకు నేనే చెల్లుతున్నాను. ఎప్పటివలె నన్ను ఎక్కువగా కోరేది బ్రిటన్. నిరుడు అది ఒక్కటే 32 కోట్ల 70 లక్షల పౌనులదాకా ఖరీదు చేసింది. దాని తర్వాత ద్వితీయ స్థానం అమెరికాది. అది నిరుడు 4 కోట్ల పౌనులు కొన్నది. పోతే ఐరిష్, కెనేడియన్, ఈజిప్షియన్‌లు, ఐరోపియన్‌లు, ఇంకా అనేక దేశాలవారు నేనంటే ఎంతో అభిమానిస్తారు. నిజానికి అనేక దేశాల ప్రజల జీవన విధానంలో నేనుకూడా ఒక భాగమైనాను. ఆ దేశాలలో ఇంటికి వచ్చిన అతిథికి టీ ఇవ్వడం ఒక ఆచారమైనది. ప్రపంచంలోని కోటానుకోట్ల ప్రజలమధ్య సన్నిహితత్వ సాధనంగా పరిణమిస్తున్న నన్ను—ఇండియన్ టీని చూచి మీరు గర్వించడం లేదా?

TEA BOARD INDIA

నేను టీని— ప్రపంచ సార్వభౌమ చిహ్నం

క్రీడాలోకం

మూడు మైళ్ళ పరుగులో కొత్త రికార్డు

ఛాటవేచే స్థాపన

లండన్, జులై 31—బ్రిటిష్ వ్యాయామ ప్రముఖుడు క్రిస్ ఛాటవే నిన్న ఇక్కడ మూడు మైళ్ళ దూరాన్ని 13 నిమిషాల 23.2 సెకండులలో పరుగెత్తి కొత్త ప్రపంచ రికార్డును స్థాపించాడు.

గత అక్టోబర్‌లో ప్రాగ్‌లో వ్లాదిమర్ కట్స్ (రష్యా) స్థాపించిన రికార్డు 13 నిమిషాల 26.4 సెకండ్లు అన్న విషయం పాఠకులకు విదితమే

ఎమ్. యు. సి. ఫుట్‌బాల్ పోటీలు

30 టీములు పాల్గొంటున్నవట

మద్రాసు, ఆగస్టు 1—ఎస్ప్లనేడ్‌లో (మద్రాసు) ప్రారంభం కానున్న ఎమ్. యు. సి. ఫుట్‌బాల్ పోటీలలో బైటి ప్రాంతాలకు చెందిన నాలుగు టీములతో సహా మొత్తం 30 టీములు పాల్గొంటున్నవి.

హైదరాబాద్ వెహికిల్ డిపో, తంజావూరు యంగ్ స్టర్స్, మదుర జిల్లా ఫుట్‌బాల్ సంఘం, త్రివేండం జైవమోన్ బైటి ప్రాంతాల టీములు.

విమ్కో, బి అండ్ సి మిల్స్, వరుస యప్పాన్, గ్రాస్ హోపర్స్-ఈ నాలుగు క్వార్టర్ ఫైనల్సు ముందు దశలో సరాసరి పోటీ చేయడానికి నిర్ణయించబడింది.

సోషల్ సర్విస్ టోర్నమెంట్

మద్రాసు, ఆగస్టు 1—నిన్న కార్పొరేషన్ స్టేడియమ్‌లో జరిగిన సోషల్ సర్విస్ సొసైటీ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బి అండ్ సి మిల్స్ అథ్లెటిక్ అసోసియేషన్ జట్టు, ప్రెసిడెన్సీ స్పోర్ట్స్ క్లబ్బు జట్టును 2-1 గోలతో ఓడించింది.

ఆంధ్రరాష్ట్ర ఫుట్‌బాల్ సంఘ కార్యవర్గ సమావేశం

విజయవాడ, జులై 28—శ్రీ లింగమూర్తి హాస్టల్‌లో [illegible]దీన జరిగిన ఫుట్‌బాల్ సంఘ [illegible]ర్గ సమావేశానికి ఆ సంఘ [illegible] రామమోహన రావు [illegible]వహించారు.

[illegible]స్థాపకులలో ఒకరు, ఆంధ్ర[illegible]లో పెక్కు ఫుట్‌బాల్ టోర్నమెంటు నిర్వహించిన ప్రముఖుడు అయిన శ్రీ ఎం. వెంకటకృష్ణగారి కృషికి చిహ్నంగా ఒక [illegible]నను ఆయనకు బహూకరించాలని [illegible] తీర్మానించారు.

కార్యనిర్వాహకసభ్యుడు శ్రీ ఎస్. హను[illegible]గారు ప్రసంగిస్తూ ఆంధ్ర దేశం నలుమూలలా ఫుట్‌బాల్ ఆటయందు నేడు కానవస్తున్న ఉత్సాహానికి శ్రీ వెంకటకృష్ణగారి పూనిక చాలావరకు కారణమని చెప్పారు.

తర్వాత కార్యనిర్వాహకవర్గం రాష్ట్రంలో ఫుట్‌బాల్ సంఘ కార్యక్రమం చురుకుగా కొనసాగించడానికి కొన్ని ఉపసంఘాలను కూడా నియమించింది.

చెన్నపురిలో లీగ్ హాకీ పోటీలు

మద్రాసు, ఆగస్టు 1—ప్రెసిడెన్సీ కాలేజీ గ్రౌండ్స్‌లో చెన్నపురి మొదటి డివిజన్ లీగ్ హాకీ పోటీల సందర్భంగా నిన్న ముస్లిం జింఖానా, వై. ఎమ్. సి. ఏ టీములకు జరిగిన మ్యాచిలో ముస్లిం జింఖానా ఒకే ఒక గోలుతో విజయమొందింది.

ఆట మొత్తంమీద చూచినట్లయితే వై ఎమ్ సి ఏ. కే విజయం దక్కవలసింది కాని దురదృష్టవశాత్తు ఓడిపోయారు. ఆట రెండవ భాగంలో పెనాల్టీ ఇబ్బ్లీ వారు సద్వినియోగపరచుకొన్నా ఓటమి తప్పిపోయేది.

107 గంటలలో ప్రపంచ ప్రదక్షిణ

అమెరికన్ యువతిచే కొత్త రికార్డు స్థాపన

శాన్‌ఫ్రాన్సిస్కో, జులై 30—సుసాన్ బ్రియాన్ అనే 21 సంవత్సరాల యువతి, కమర్షియల్ ఎయిర్‌లైన్ విమానంలో ప్రపంచాన్ని 107 గంటల 20 నిమిషాలలో చుట్టి వచ్చింది. ఇది కొత్త ప్రపంచ రికార్డుకూడా.

1952 లో జీన్ మేరీ ఆడిచెర్ పారిస్ నుంచి బయలుదేరి 115 గంటల 20 నిమిషాలలో ప్రపంచ ప్రదక్షిణ చేశారు. ఇంతవరకు ఇదే ప్రపంచం రికార్డు

మిస్ బ్రియాన్ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్, పారిస్, రోమ్, బీరూట్, బాగ్దాద్, కరాచీ, కలకత్తా, బ్యాంగ్ కాక్, సైగాన్, మనిలా, టోకియో, హోనులులు మీదుగా శాన్‌ఫ్రాన్సిస్కోకు తిరిగి వచ్చింది.

కీన్యాలో 24 గంటలలో 26 మంది విప్లవకారుల దుర్మరణం

నైరోబీ జులై 31—గత 24 గంటలలో 56 మంది విప్లవకారులు 'వధించ'బడినట్లు ప్రభుత్వం నేటి మధ్యాహ్నం ప్రకటించింది. గత అనేక వారాలలో ఒక్కరోజులో ఇంతమంది చంపబడలేదని కూడా వెల్లడించబడింది.

డేవిస్ కప్పు పోటీలు

ఇటలీ, ఆస్ట్రేలియాలు అంతర్ మండలం ఫైనలుకురాక

మిలాన్, జులై 30—డేవిస్‌కప్పు యూరోపియన్ మండలం ఫైనలులో స్వీడెన్‌పై 3-0 మ్యాచీల లాభంలోవున్న ఇటలీ డేవిస్ కప్పు అంతర్ మండలం ఫైనలుఘట్టం చేరినట్లే చెప్పవచ్చు.

నిన్న గార్డిని (ఇటలీ) స్వెన్ డేవిడ్సన్‌ను నేడు గ్విసెప్పిమిలో (ఇటలీ) లెన్నార్ట్ బెర్గెలిన్‌నూ ఓడించారు.

పీట్రాంజెలి, సిరోలాలు (ఇటలీ) డేవిడ్సన్ జోహాన్సన్‌లను 6-3, 6-4, 2-6, 2-6, 6-1 గేములతో ఓడించారు.

తూర్పు మండలం ఫైనలును జపాన్, అమెరికన్ మండలం ఫైనలును ఆస్ట్రేలియా గెలుచుకొన్నవి. ఇక ఈ రెండూ పోటీచేస్తవి. వీరిలో గెలిచిన వారితో ఇటలీ పోటీచేస్తుంది ఈ పోటీలో నెగ్గిన ఆటగాళ్ళు, విదటి ఛాంపియన్ అమెరికాతో పోటీచేస్తారు. ఈ కట్టకడపటి పోటీలో నెగ్గిన వారికి డేవిస్‌కప్పు యివ్వబడుతుంది.

ఢిల్లీ వాండరర్స్‌పై న్యూజిలెండ్ గెలుపు

రెండవ హాకీటెస్ట్ పోటీలో

ఆక్లెండ్, జులై 31—ఢిల్లీ వాండరర్స్‌కు, న్యూజిలెండ్‌కు నిన్న ఇక్కడ జరిగిన రెండవ హాకీ టెస్ట్ పోటీలో న్యూజిలెండ్ జట్టు 4-2 గోలులతో ఓడించింది. ఆటస్థలం తడిసి జారిపోతూవుంది.

రెండువారాలక్రితం వెల్లింగ్టన్‌లో మొదటి టెస్టును ఢిల్లీజట్టు 3-2 గోలులతో గెలుచుకొన్న విషయం పాఠకులకు విదితమే.

ఈ రెండుజట్లకు ఇంకా ఒక్క టెస్టు మాత్రమే—ఆగస్టు 20 వ తేదీన క్రైస్ట్‌చర్చిలో జరగవలసి వున్నది.

ప్రజా-సోషలిస్టుపార్టీలో చీలికలు, తిరుగుబాట్లు

ఆంధ్రపార్టీ కేంద్రంనుంచి విడిపోవాలన్న తీర్మానం త్రోసివేత

తేదీ నిర్ణయం లేకుండా కార్యవర్గసభ వాయిదా

విజయవాడ, జులై 31—

ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం నేడిచ్చట సమావేశమై, దాని కార్యదర్శి శ్రీ పి. వి. జి. రాజుగారు, రాష్ట్ర పార్టీని అఖిలభారత పార్టీనుంచి విడిపోవాలని కోరుతూ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదించలేక పోవడంతో "తేదీ నిర్ణయం" లేకుండా సమావేశాన్ని వాయిదా వేసుకున్నది.

గుంటూరులో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ చెయిర్మన్ శ్రీ ఎన్. వి. యల్. నరసింహారావుగారు కార్యదర్శి శ్రీ పి వి. జి రాజుగారు ప్రతిపాదించదలచిన తీర్మానం పార్టీ నియమావళికి విరుద్ధమైనది కనుక నక్రమమైనదికాదని త్రోసివేశారు.

ఆ వెంటనే తేదీ నిర్ణయం లేకుండా సమావేశాన్ని వాయిదా వేయాలనే తీర్మానాన్ని శ్రీ పి వి. జి రాజుగారే ప్రతిపాదించగా, అనుకూలంగా ఆరు వోట్లు, వ్యతిరేకంగా నాలుగు వోట్లు వచ్చి తీర్మానం ఆమోదించబడింది ఈ వోటింగ్‌లో చెయిర్మన్ తటస్థంగా వున్నారు.

కార్యవర్గంలోని మొత్తం 15 మంది సభ్యులలోను 11 మంది ఈ సమావేశానికి హాజరైనారు. అందులో శ్రీయుతులు భూపతి కోటీశ్వరరావు, సన్నపనేని వెంకటరావు, వి. యల్. సుందరరావు, రత్నసభాపతిగార్లు తేదీ నిర్ణయం లేకుండా సమావేశం వాయిదా వేయాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా వోటు చేశారు.

శ్రీ పి. వి. జి. రాజుగారు ఆదిలో ఉద్దేశించిన తీర్మానం డాక్టర్ లోహియా, శ్రీ మధులిమాయే వంటి సభ్యులను పార్టీ నుంచి బహిష్కరణ చేయడంలో కేంద్ర కార్యవర్గం చర్యకు నిరసనను తెలియజేస్తున్నది.

పార్టీకి అలహాబాదు విధానాన్ని తయారు చేసిన వారినందరినీ పార్టీకి బయట వుండేటట్లు చేయాలన్న ప్రయత్నాన్ని కేంద్ర కార్యవర్గం ప్రస్తుతం చేస్తున్నది. "సోషలిస్టు నవ ధోరణిని, కార్యాచరణను" నిర్జీవం చేయడానికి ఉద్దేశిస్తున్న ఆ ప్రయత్నం నిగ్గుతేలినదని అని ఆరోపిస్తూ పార్టీ సభ్యులను అన్యాయంగా చేసిన బహిష్కరణలను ఉపసంహరించుకోవాలని కేంద్ర కార్యవర్గాన్ని ఈ తీర్మానం ఆదేశిస్తున్నది అలా జరిగేవరకు కేంద్ర నియంతృత్వం ఆదేశించినట్లుగా కాక, స్వతంత్రంగా వ్యవహరించాలని రాష్ట్ర పార్టీని కోరుతున్నది.

ఈ తీర్మానాన్ని శ్రీ పి. వి జి. రాజుగారు పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రతిపాదించడానికి ముందు రాష్ట్రసంస్థ అఖిల భారత సంస్థ కాదని వ్యతిరేకించి వ్యవహరించగలదా అనే విషయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను తీసుకొనిరాగా చెయిర్మన్ శ్రీ ఎన్. వి. యల్. నరసింహారావుగారు దానిని అంగీకరించి తీర్మానాన్ని ప్రతిపాదించడానికి వ్యతిరేకంగా రూలింగ్ యిచ్చారు.

ఆ వెంటనే తేదీ నిర్ణయంలేకుండా సమావేశం వాయిదావేయాలనే తీర్మానాన్ని శ్రీ పి వి. జి. రాజుగారు ప్రతిపాదించగా రెండువోట్ల మెజారిటీతో ఆమోదించబడింది.

దీనితో అఖిలభారత సమావేశానికి రాష్ట్ర ప్రతినిధుల ఎన్నిక, రాష్ట్ర పార్టీ మహాసభ వంటివి వాయిదాపడడం జరిగింది. పార్టీ నియమావళి ప్రకారం కార్యవర్గ సమావేశాన్ని కార్యదర్శి ఏర్పాటుచేయవలసివుంటుంది. కాని కార్యదర్శి శ్రీ పి. వి. జి. రాజుగారు అందుకు అనుకూలురు కారు. కనక కార్యవర్గం సమావేశం కాగల అవకాశాలు లేవు కూడా ప్రజా సోషలిస్టుపార్టీతో తెగతెంపులు చేసుకొనడానికి శ్రీ రాజుగారు సిద్ధంగా వున్నారు కూడా.

"రాష్ట్ర పార్టీ ఇక నిర్జీవం"

శ్రీ పి వి జి. రాజుగారు యిక్కడకు రాగానే పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర కార్యవర్గంతో సంబంధాలకు సంబంధించినంత వరకు ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ నిర్జీవం అని చెప్పారు.

తమిళనాడు, మైసూరు, హైదరాబాద్, ఆంధ్రరాష్ట్రాలలోని ప్రజా-సోషలిస్టు పార్టీ "తిరుగుబాటుదార్లు" ఆగస్టు మూడవ వారంలో మద్రాసులో సమావేశమై ప్రాంతీయంగా రాష్ట్రాలలో కమిటీలను ఏర్పాటు చేయగలరని, వీటిని డాక్టర్ లోహియా ప్రారంభించగల సోషలిస్టు పార్టీ కనుబంధం చేయడం జరుగుతుందని కూడా సూచించారు ప్రజా-సోషలిస్టు పార్టీలోని చైతన్యవంతులంతా, ఆ పార్టీతో తెగతెంపులు చేసుకొని కొత్త పార్టీలో చేరగలరన్న ఆశాభావాన్ని కూడా ప్రకటించారు.

పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నలకు శ్రీ రాజుగారు సమాధానం చెబుతూ, తేదీ నిర్ణయం లేకుండా కార్యవర్గ సమావేశం వాయిదాపడడమనే దానికి, అఖిల భారత పార్టీనుంచి ఆచరణలో విడిపోయిన దన్న అర్థమివ్వగలదని అన్నారు. ఆంధ్ర పార్టీలోని సభ్యులలో నూటికి 70 మంది, డాక్టర్ లోహియా నాయకత్వాన కొత్త పార్టీ నిర్మాణాన్ని కోరుతున్నారని తెలియజేశారు.

మద్రాసులో దక్షిణాది రాష్ట్రాల సోషలిస్టు తిరుగుబాటుదార్ల సమావేశం జరిగేలోగానే ఆడహాక్ కమిటీలు ఏర్పడి సభ్యులను చేర్పించి, అవసరమైన చర్యలను తీసుకొనగలరని సూచించారు కూడా.

మద్రాసులో

మద్రాసులోని ప్రజా-సోషలిస్టుపార్టీ మాజీ సభ్యుల సమావేశం శ్రీ వక్కిస్వామిపిళ్లై అధ్యక్షతను ఆయనసదనంలో జరిగినప్పుడు, రెండు గంటల చర్చల అనంతరం ప్రజా-సోషలిస్టుపార్టీ కేంద్ర కార్యవర్గం చర్యలను ఖండిస్తూ కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని డాక్టర్ లోహియాను కోరుతూ తీర్మానం చేశారు మద్రాసు జిల్లా పార్టీ నుంచి విడిపోయినవారు మద్రాసు సోషలిస్టు పార్టీగా వ్యవహరిస్తున్నారు కూడా.

మైసూరులో

మైసూరు ప్రజాసోషలిస్టు పార్టీ కార్యవర్గం బెంగుళూరులో సమావేశమై డాక్టర్ లోహియాను బహిష్కరణ చేయడంలో కేంద్ర కార్యవర్గం చర్యలను ఖండించింది. పార్టీ సభ్యులందరూ నిరసన తెలియజేయాలని ఆదేశించింది.

ఢిల్లీలో

ఢిల్లీ రాష్ట్ర ప్రజా-సోషలిస్టు పార్టీలోని తిరుగుబాటు[illegible] పార్టీ ద్వితీయ వార్షిక సమావేశంలో అఖిలభారత పార్టీనుంచి విడిపోయి యికమీదట ఢిల్లీ సోషలిస్టు పార్టీగా వ్యవహరించాలనే తీర్మానం చేశారు. డాక్టర్ లోహియాను బహిష్కరణ చేయడంలో కేంద్ర కార్యవర్గం చర్యలను ఖండించారు కూడా.

హైదరాబాదులో

హైదరాబాదు ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం సభ్యులు ముగ్గురు శ్రీయుతులు జి. గౌతమరావు, ఎ. కృష్ణారెడ్డి, కె వి. నరసింగరావుగార్లు నేడొక వ్రాతమూలకమైన ప్రకటనచేస్తూ, హైదరాబాదులోని కార్యకర్తలలో హెచ్చుమంది పార్టీ జాతీయ కార్యవర్గాన్ని సమర్థిస్తున్నారని తెలియజేశారు. ఈ విషయంలో కొందరు సభ్యుల ప్రకటనలు అపోహలకు కారణమౌతున్నవని అంటూ, ఈ వివాదం కేవలం భావాలకు సంబంధించినదికాదని కూడా తెలియజేశారు.

"కాశ్మీర్ ప్రిన్సెస్" దుస్సంఘటన

మంగళవారంనాడు లోక్‌సభలో నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ జులై 31—గడచిన ఏప్రిల్ 11 వ తేదీన ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్‌కు చెందిన "కాశ్మీర్ ప్రిన్సెస్" విమానం కూలిపోయిన విషయమై ఆగస్టు రెండవతేదీన ప్రధాని పండిట్ నెహ్రూ లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తారు.

ఆ విమానం చైనీస్ ఉద్యోగులను బాండుంగ్ మహాసభకు తీసికొనిపోతూ కూలిపోయింది. ఇండొనేసియా ప్రభుత్వం జరిపించిన దర్యాప్తువల్ల ఈ విమానం విధ్వంసచర్యవల్లనే కూలిపోయినట్లు తేలింది.

అస్సాంలో వరదప్రమాదం

శిస్తుల వసూళ్ళ నిలుపుదల

గౌహతి, జులై 31—అస్సాం ముఖ్యమంత్రి శ్రీ విష్ణురాం మెధీ వరదపీడిత ప్రాంతాలలో శిస్తుల వసూళ్లను నిలుపుదల చేస్తూ నేడొక ప్రకటన చేశారు.

రాష్ట్రంలోని జీవన పరిస్థితులను అభివృద్ధి చేయడానికి సర్వవిధాలా కృషిచేయాలని కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం వొత్తిడి చేస్తున్నదని కూడా ఈ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

గౌహతిలో కొత్త టెలిఫోన్ ఎక్స్చేంజి ప్రారంభోత్సవం జరిపిన సందర్భంలో ఈ సంగతి ఆయన వివరించారు.

అస్సాంలోకెల్ల పెద్దది అయిన ఒక బ్రిడ్జి, 600 అడుగుల పొడుగున రైలుమార్గం కూడా కొట్టుకొనిపోయినందున ఎంత లేదన్నా నాలుగుమాసాల వరకు రవాణా సౌకర్యాలు బాగుపడవని కూడా ఆయన సూచించారు.

డిబ్రుగర్ వద్ద బ్రహ్మపుత్రానది వరద మట్టం ఇంకా తగ్గలేదని కలకత్తాకు వార్తలు చేరినవి. అయితే పట్టణంలో నాలుగవ వంతు ఇంకా ఆరు అంగుళాల నుంచి ఒకటిన్నర అడుగుల లోతువరకు వరదనీటిలో మునిగి వుంది.

బీహారులో వరద ప్రమాదం

పాట్నా, జులై 31—దర్భాంగా జిల్లాలోని 1 500 గ్రామాలకు వరదదెబ్బ తగిలిందని, ఈ గ్రామాల జనాభా దాదాపు 8 లక్షలు వుంటుందని దర్భాంగా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ప్రకటించారు.

ప్రధాని నెహ్రూ పర్యటన

ఆగస్టు 7వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని వరదపీడిత ప్రాంతాలపై విమానంలో పర్యటిస్తూ ప్రధాని నెహ్రూ పరిశీలించగలరని, లక్నోకు చేరిన సమాచారంవల్ల తెలుస్తున్నది. ఆ రోజు సాయంత్రం లక్నోలో జరిగే బహిరంగసభలో ప్రధాని నెహ్రూ ఉపన్యసించడానికి ఏర్పాట్లు జరుగుతున్నవి.

ద్వితీయ ప్రణాళికలో ఖద్దరు పరిశ్రమకు 100 కోట్ల సహాయం

న్యూఢిల్లీ, జులై 30—ఢిల్లీలోని ఖాదీ, గ్రామోద్యోగ భవన్ మేనేజర్ శ్రీ రామ్‌నాద్ టాండన్ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, ఈ సంవత్సరం ఏడుకోట్ల రూపాయల విలువగల ఖద్దరును ఉత్పత్తి చేయడానికి పథకాలు తయారవుతున్నాయన్నారు.

మామూలు చరఖాలకంటె నాలుగింతలు హెచ్చుగా దారం వడకగల 17 లక్షల అంబర్ చరఖాలు ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తయారు చేయడానికి పథకం సిద్ధపరచబడిందని, ఈ విధంగా గ్రామాలలో వృత్తి కల్పించవచ్చునన్నారు. ఆడ, మగ భేదంలేక అందరికి రోజుకు రూపాయి కూలీ ఇవ్వబడుతున్న దన్నారు.

ద్వితీయ ప్రణాళికలో ఖద్దరు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయల సహాయం పొందవచ్చునని ఆశిస్తున్నామన్నారు. ఇంతేకాక గ్రామోద్యోగ భవన్ మొదటి మూడు సంవత్సరాలలో కలిగే నష్టాన్ని పూడ్చడానికి కూడా కేంద్ర ప్రభుత్వం హామీ యిచ్చిందన్నారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో 25 కోట్ల విలువగల ఖద్దరు ఉత్పత్తి కాగలదన్నారు

మద్రాసు సోషల్ కల్చరల్ క్లబ్

మద్రాసు, ఆగస్టు 1—జులై 29 వ తేదీని జరిగిన మద్రాసు సోషల్, కల్చరల్ క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో 1955-56 వ సంవత్సరానికి దిగువ పేర్కొన్నవారు కార్యవర్గంగా ఎన్నికైనారు: అధ్యక్షులు: శ్రీ కె వి. సోమయాజులు; ఉపాధ్యక్షులు: శ్రీ వి. కె. ఆర్. జయంత్రి, శ్రీ డి. జి. శర్మ; కార్యదర్శి: శ్రీ ఎన్. వి. జగ్గారావు; సంయుక్త కార్యదర్శి: శ్రీ కె. రామకృష్ణశెట్టి; కోశాధికారి: శ్రీ జి. రామసీదు; కమిటీ సభ్యులు: శ్రీయుతులు వి. హెచ్. శేషగిరిరావు, కె. కృష్ణమూర్తి, జి. రామకృష్ణారావు, జి. రామారావు, పి. విరంజనరావు, రేలంగి వెంకట్రామయ్య, వి. గంగాధరరావు, వి. జి. ఎన్. ప్రసాద్, టి. వి. రమణ రెడ్డిగార్లు.

ఆడి కృత్తిక ఉత్సవం

తిరుత్తణి, ఆగస్టు 1—తిరుత్తణిలో ఆగస్టు 11 నుంచి 13 వ తేదీ వరకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆడి కృత్తిక తెప్పోత్సవాలు జరుగగలవు. వేలకొలది పుష్పకావడులు స్వామికి సమర్పించబడ గలవు.

భారత జాతీయ పతాకంలో హరిజనులకు కూడా ప్రాతినిధ్యం వుండాలని అందుచేత త్రివర్ణపతాకానికి నాలుగవ రంగును హరిజనులకు ప్రాతినిధ్యంవహించగల కాకిరంగును కూడా చేర్చాలని అమృతసర్ నిమ్నజాతుల సభలో పంజాబు అసెంబ్లీ హరిజన సభ్యుడు సూచించారు.

విపణివీథి

సవరను రేట్లు

మద్రాసు, ఆగస్టు 1—

అమ్మకం సమ్ము	రు.	అ.	పై.
సవరం దిల్లరధర	81	4	0
పొల్లా బంగారం	96	0	0
మూసా బంగారం	94	8	0
వెండి సంద తులాలు	163	8	0
వెండి తులం 1-8	1	10	9

వేరుసెనగ గింజలు

(581 సౌనులు)	105	108-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఏ. రెడీ		209-0-0
ఆముదం 500 తిరునత్తూలు		170-0-0
సేలమ్ లోకల్, స్పేస్ బ్రాండ్ (37½ సౌనుల డబ్బాతో సహా)		15-0-0
కొబ్బరినూనె కొలంబో 37½ పౌండ్		
రాజా బ్రేండ్		26-0-0
ఎం. ఎస్. బ్రేండ్		37-0-0
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)		35-0-0
జైజాస్ (228 సౌనులు)	35,	35-5-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 1—

అమ్మకం సమ్ము	రు.	అ.	పై.
పొల్లా బంగారం రెడీ	93	14	0
వెండి 100 తులాలు	169	14	6
సవరను	60	8	0

1955 ఆగస్టు 2, మంగళవారం

మన్మథనామ సంవత్సర

శ్రావణ శుద్ధ చతుర్దశి

చతుర్దశి రా॥ 11-52 గంటలవరకు

పూర్వాషాఢ ఉ॥ 7-42 గంటలవరకు

వర్జ్యం: వ॥ 4-24 నుంచి 6-8 గంటలవరకు

కరివెన దినోత్సవం

ఆగస్టు, 9 న జరపాలని

పి. ఎస్. పి. కార్యదర్శి విజ్ఞప్తి

విజయవాడ, జులై 31—అన్ని రకాల ఈనాములను రద్దుచేయడానికి ఆంధ్ర ప్రభుత్వం తగిన చట్టాన్ని చేయనున్నందున ఆంధ్ర రాష్ట్రంలోని ఈనాము రైతులందరూ ఆగస్టు తొమ్మిదవతేదీని "కరివెన దినోత్సవం"గా జరపాలని ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యదర్శి నేడొక విజ్ఞప్తి ప్రకటన చేశారు.

అన్ని రకాల ఈనాములను రద్దుచేయాలనికోరుతూ [illegible] కరివెన గ్రామంలో [illegible]స్టుపార్టీ [illegible] విదితమే.



సోవ్ ఎక్స్‌పోర్టు వారు సమర్పించు

శ్రీ నెహ్రూ సోవియెట్ రష్యా యాత్ర

ఆంధ్రదేశంలో ఆగస్టు 5 వ తేదీ ఈ దిగువ కేంద్రములలో విడుదల

సరస్వతీ టాకీస్	—	విశాఖపట్నం
పూర్ణా	—	కాకినాడ
లీలామహల్	—	బెజవాడ
న్యూటాకీ పిక్చర్ ప్యాలెస్	—	నెల్లూరు
సాయిబాబా టాకీస్	—	కర్నూలు
సరస్వతీ టాకీస్	—	కడప

మద్రాసు, కోయంబత్తూరు, తిరుచునాపల్లి, బెంగుళూరు, సికింద్రాబాదులలో దిగ్విజయ యాత్ర చేస్తున్నది.

దక్షిణ భారతదేశం డిస్ట్రిబ్యూటర్సు పీపుల్సు ఆర్ట్సు ప్రొడక్షన్స్, మద్రాసు-17

ఆంధ్ర: చమ్రియా రిలీజ్.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO. at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

రు.25,002 గెలువండి

ప్రవేశం ఉచితం

మొదటి బహుమతి రు. 20,001లు*
రెండవ బహుమతి రు. 5,001లు

* మొదటి బహుమతిని గెలుపొందినవారు ఒక ఆమోదిత బిడ్డల ఆస్పత్రిని లేక వార్డును యెన్నుకొనుటకు అర్హతను గూడ గలిగియుంటారు. దానికి అదనపు రు. 20,001 లు వారిపేర చెల్లించబడును. ఆస్పత్రి యెన్నిక కంపెనీయొక్క సమ్మతితో సంబంధించియుండును.

మరియు ఇంకొక రు. 20,001లు ధర్మార్థం యివ్వబడును!

మీరు చేయవలసిందల్లా

ఈ వాక్యములను జాగ్రత్తగా చదువండి. తర్వాత ప్రతి వాక్యమునందును యివ్వబడిన రెండు మాటలలో (దిగువ గీతలు గలవి) ఏది మిక్కిలి సరియైనదో యెన్నుకోండి. మీకు ఏది తప్పు అని తోచునో ఆ మాటను కొట్టివేయండి. సరియైన మాటను కొట్టివేయకుండా అలాగే వదలివేయండి. మీ 18 వాక్యములున్నూ ఒక ప్రత్యేక తీర్పరి సంఘంవల్ల నిర్ణయించబడ్డ యెన్నికతో ఏకీభవించినయెడల మీరు ఒక బహుమతిని గెలుపొందెదరు. మరియు మీ ఎంట్రీ కొద్ది తప్పులను గలిగియున్ననూ మీకు అప్పటికిన్నీ ఒక బహుమతిని గెలుపొందవచ్చును.

ప్రవేశం ఉచితం: ప్రతి ఎంట్రీయున్ను 5 పౌనుల లేక 10 పౌనుల డాల్డా డబ్బాయొక్క సీలు చెదరకుండావున్న పైమూతతో చేర్చి పంపవలెను. మీరు కోరినన్ని ఎంట్రీలను పంపవచ్చును. ఒక 5 పౌనుల డబ్బాయొక్క పైమూత మీకు ఒక ఎంట్రీకి అర్హతను గలిగించును. ఒక 10 పౌనుల డబ్బాయొక్క పైమూత మీకు రెండు ఎంట్రీలకు అర్హతను గలిగించును. (దిగువ నిబంధనలను చూడండి). ముగింపు తేదీ 30వ సెప్టెంబర్, 1955.

తీర్పరులు: ఐదుగురు ప్రఖ్యాత వ్యక్తులు. [illegible] సంబంధములేనివారైయుందురు.

డాల్డా క్విజ్

ఈ నిబంధనలను జాగ్రత్తగా చదువండి

1. హిందుస్తాన్ వనస్పతి మేన్యుఫేక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ మరియు వారికి సంబంధించిన కంపెనీలలోను, వారి అడ్వర్టయిజింగ్ ఏజంట్లవద్దను పనిచేయువారున్ను మరియు బొంబాయి. సౌరాష్ట్ర, హైదరాబాద్ మరియు మైసూరు రాష్ట్రములందు నివసించువారున్ను తప్ప, తదితర భారతదేశ నివాసులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చును. 2. అన్ని ఎంట్రీలూ స్పష్టంగా సిరాతో మా ఎంట్రీఫారములపై వ్రాయబడవలెను. ఈ అడ్వర్టయిజుమెంటు ఒక ఎంట్రీఫారముగా ఉపయోగించబడవచ్చును, అదనపు ఎంట్రీఫారములు డాల్డా గుర్తుగల వనస్పతి వ్యాపారులవద్ద తీసికొనవచ్చును. అస్పష్టమైన లేక అసంపూర్తియైన ఎంట్రీలున్ను, మార్పులు, తుడుపులు లేక కొట్టివేతలుగల ఎంట్రీలున్ను అంగీకరించబడవు. 3. ఒక 5 పౌనుల డాల్డా డబ్బాయొక్క సీలు చెదరకుండాయున్న పైమూత మీకు ఒక ఎంట్రీకి అర్హతను గలిగించును; ఒక 10 పౌనుల డబ్బాయొక్క సీలు చెదరకుండాయున్న పైమూత మీకు రెండు ఎంట్రీలకు అర్హతను గలిగించును. సీలు చెదరకుండాయున్న పూర్తియైన పైమూతలు పంపబడవలెను. 4. అన్ని ఎంట్రీలున్ను పోస్టు బాక్స్ నెం. 584, న్యూఢిల్లీకి 30వ తేదీ సెప్టెంబర్ 1955 సాయంత్రం 4 గంటలలోగా చేరవలెను. ఎంట్రీలు ఆలస్యమైనా, కంపెనీకి చేరకముందుగాని లేక చేరిన తర్వాతగాని పోయినా లేక తప్పుదారిలోనుంచబడినా కంపెనీవారు వాటి బాధ్యత వహించబడరు. 5. పోటీయొక్క ముగింపు తేదీ తర్వాత, తీర్పరి సంఘం ప్రతి వాక్యమునకు మిక్కిలి సరియైన జవాబు ఏదియో నిర్ణయించును. తీర్పరుల నిర్ణయముతో ఏకీభవించిన లేక మిక్కిలి దగ్గరగా సరియైయున్న సమాధానమును పంపిన పోటీదారునికి మొదటి బహుమతి యివ్వబడును. మొదటి బహుమతిని గెలుపొందిన సమాధానానికి తర్వాతదిగా వుండబడు సమాధానమును పంపిన పోటీదారునికి రెండవ బహుమతి యివ్వబడును. ఒకరికన్నా యెక్కువమంది గెలుపొందినచో, వారికి బహుమతులు సరిసమానంగా పంచబడును. ఏ పోటీదారుడైనా ఒక బహుమతికన్నా యెక్కువ పొందుటకు అర్హుడుకాడు. 6. తీర్పరుల నిర్ణయమే తుదినిర్ణయమున్ను మరియు బద్ధమైనదిన్ని. ఈ పోటీ విషయమున మొత్తే ఉత్తరప్రత్యుత్తరములున్ను జరుపబడవు. 7. తీర్పరుల నిర్ణయం కొన్ని ముఖ్య దిన పత్రికలలో 14వ తేదీ, అక్టోబర్ 1955న, ప్రచురించబడును. గెలుపొందినవారి పేర్లు ఆ వార్తా పత్రికలలోనే 15వ తేదీ, నవంబర్ 1955న, ప్రకటించబడును. 8. పోటీదారులందరూ ఈ నిబంధనలను పూర్తిగా తెలిసికొన్నట్లున్ను మరియు ఈ నిబంధనలకు అన్ని విధములా వారు బద్ధులమని అంగీకరించినట్లున్ను యెంచబడుదురు.

ముగింపు తేదీ 30వ సెప్టెంబర్ 1955: ఇప్పుడే పంపండి!

అదనపు ఎంట్రీ ఫారమ్‌ల కొరకు మీ డాల్డా వ్యాపారిని అడగండి.



డబ్బాయొక్క పైమూతను సీలు చెదరకుండా కోయండి. ఇట్లు చేయుట చాల సులభం. ఈ మూతను మడచి అట్టతో చుట్టండి.

ఇప్పుడే మీ ఎంట్రీలను "డాల్డా క్విజ్" పోస్టు బాక్స్ 584, న్యూ ఢిల్లీకి పంపండి.

పోటీదారుని పేరు..........

చిరునామా..........

డాల్డా ఎవరివద్ద కొనబడినదో ఆ వ్యాపారి పేరు..........

చిరునామా..........

HVM. 250-X120 TL

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 181
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: బుధవారం
3-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు. 800230

ఇండియాకు టెక్నికలర్ యంత్రాగారం

న్యూ ఢిల్లీ, ఆగస్టు 2—టెక్నికలర్ లిమిటెడ్ అనే విదేశీ సంస్థతో చేరి ఇండియాలో టెక్నికలర్ యంత్రాగారం స్థాపించడానికై ఒక ప్రయివేటు సంస్థ పెట్టుకొన్న అర్జీ ప్రభుత్వ పరిశీలనలో కలదని నేడు లోక్ సభలో సమాచార శాఖ మంత్రి డాక్టర్ బి. వి. కేస్కర్ వెల్లడించారు.

ఇదివరకు టెక్నికలర్ లిమిటెడ్ కు, దానితో రాయబారాలు జరిపిన భారతీయ సంస్థలకు అభిప్రాయ భేదం వచ్చినందున టెక్నికలర్ సంస్థ ఇండియాలో టెక్నికలర్ యంత్రాగారం స్థాపించుకోడానికి అనుమతి యివ్వబడలేదని కూడా మంత్రి వెల్లడించారు.

"మంత్రివర్గ సభ్యుల సంఖ్యను హైకమాండ్ నిర్ణయించలేదు"

సాధ్యమైనంత చిన్నదిగా వుండాలన్న అభిప్రాయం మాత్రం కలదని కర్నూలులో శ్రీ దేబర్ ప్రకటన

పరిస్థితులబట్టి తుదినిర్ణయం బాధ్యత ముఖ్యమంత్రిదేనని స్పష్టీకరణ

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, ఆగస్టు 2—

ఆంధ్ర మంత్రివర్గంలో సాధ్యమైనంత తక్కువ మంది సభ్యులు వుండడం ద్వారా సమైక్యతతో కలిసి కట్టుగా పని చేయ వచ్చునని అభిప్రాయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ వ్యక్తం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యు. ఎన్. దేబర్ నేడు ఇచ్చట పత్రికా విలేకరుల సమావేశంలో ఆంధ్ర మంత్రివర్గ విస్తరణను గల అవకాశాలను గురించి ప్రశ్నించగా చెప్పారు.

మంత్రివర్గం విస్తరణ సమస్య, ఐక్య కాంగ్రెసు పార్టీ నాయకునికి, ముఖ్యమంత్రికి సంబంధించిన విషయమని కూడా స్పష్టం చేస్తూ మంత్రివర్గం సభ్యులకు ఒక పరిమితి ఉండాలని కాంగ్రెసు హైకమాండ్ నిర్ణయించలేదని కూడా శ్రీ దేబర్ అన్నారు.

పత్రికా విలేకరుల ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు కల్పించుకొని "ఈ విషయంలో ప్రతికూల దృక్పథం అది" అని అన్నారు.

మంత్రివర్గ సభ్యులసంఖ్యను హైకమాండ్ నిర్ణయించలేదా అన్న ప్రశ్నకు శ్రీ దేబర్ కింది సమాధానాన్ని చెప్పారు.

"ఏదో ఒక పరిమితిని నిర్ణయించడమనే సమస్యలేదు. కాంగ్రెసుపార్టీ నాయకుడుగా వున్నవారికి ఒక అభిప్రాయాన్ని చెప్పడం మాత్రమే జరుగుతుంది. ఆ అభిప్రాయాన్ని ఆయన అనేక యితర విషయాలతోపాటు అప్పటి పరిస్థితులనుబట్టి పరిశీలించడం జరుగుతుంది".

ప్రశ్న:—రాష్ట్ర మంత్రివర్గంలో లోక్ పార్టీకిగాని, ప్రజాపార్టీకిగాని ప్రాతినిధ్యం యిచ్చే విషయంలో స్పష్టమైన ఒడంబడిక ఏదైనా జరిగిందా?

శ్రీ దేబర్:—ఎప్పుడు?

ప్రశ్న:—ఐక్య కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నప్పుడు?

శ్రీ దేబర్:—జరగలేదనే అనుకుంటాను.

ప్రశ్న:—మంత్రివర్గ నిర్మాణం జరిగిన సమయంలోనో?

శ్రీ దేబర్:—మంత్రివర్గ నిర్మాణం జరిగినప్పుడు, లోక్ పార్టీ వారు కాంగ్రెసులో లీనమై పోయారు. ఆచార్యరంగాగారుగాని మరో ఏ ఒక్కరుగాని గ్రూపుల ప్రాతినిధ్యంలో ఆలోచనలు చేయలేదు.

ప్రశ్న:—అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం యివ్వడం వాంఛనీయం కాదా?

శ్రీ దేబర్:—ఆ విషయాన్ని ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. పార్టీని తనవెంట వుండేటట్లు ఆయన చూచుకోవాలి.

ప్రశ్న:—ఈ విషయంలో సర్వబాధ్యత కాంగ్రెసు హైకమాండ్ కు లేదా?

శ్రీ దేబర్:—సర్వ బాధ్యతలు నాకు వున్నమాట నిజం. రాష్ట్ర మంత్రి వర్గానికి సంబంధించినంతవరకు ఈ బాధ్యతను ముఖ్యమంత్రికి అప్పగించి పెట్టాను.

విలేకరి:—మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెసు హైకమాండ్ అవరోధంగాకుండదన్న అభిప్రాయం హెచ్చుగావుంది.

శ్రీ దేబర్:—మా అవరోధమనేది అనేకరకాలుగావు డవచ్చు.

భూదానోద్యమం సందర్భంలో తాను కర్నూలుకు రావడం జరిగిందని శ్రీ దేబర్ చెప్పగా, ఒక విలేకరి "మంత్రి దానం" కూడా చేయాలని సూచించారు. దానికి శ్రీ దేబర్ సమాధానంచెబుతూ ఆ దానాన్ని తా విదివరకే ఆ రే మంత్రివర్గ నిర్మాణం జరిగినప్పుడే చేశానని అన్నారు.

నాయకులతో సమాలోచనలు

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్, హైదరాబాదునుంచి ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారితో కలిసి నేటి ఉదయం యిక్కడికి రాగానే కర్నూలు రైల్వే స్టేషన్ లో ఘనస్వాగతమివ్వబడింది. ముఖ్యమంత్రి శ్రీ బి గోపాలరెడ్డిగారు, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు, మంత్రులు శ్రీ కళా వెంకటరావు, డి. సంజీవయ్యగార్లు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ టి. ప్రకాశంగారు, ప్రదేశ్ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావుగారు, ప్రదేశ్ కాంగ్రెసు కార్యదర్శి శ్రీ కె. బ్రహ్మానంద రెడ్డిగారు, సహాయ కార్యదర్శి శ్రీ పి. రంగారెడ్డిగారు, పెక్కుమంది స్థానిక నాయకులు స్టేషన్ కు వచ్చి శ్రీ దేబర్ కు స్వాగతం చెప్పారు.

ఆ తరువాత డిప్యూటీముఖ్యమంత్రి బసలో ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారితోను సమాలోచనలు జరిపారు. ఈ ముగ్గురు కలిసి దాదాపు అరగంటసేపైగా సంప్రతింపులు జరుపుతున్నారు.

ఈ సమాలోచనల అనంతరం మంత్రి శ్రీ లచ్చన్నగారు మాజీ—లోక్ పార్టీ నాయకుడు శ్రీ ఓబులరెడ్డిగారు కాంగ్రెసు అధ్యక్షుని కలుసుకొని పుష్పమాలలు సమర్పించారు. ఆ తరువాత శ్రీ దేబర్ ను తిరిగి కలుసుకొని సమాలోచనలు కొనసాగించారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారి బసలోనే దాదాపు అరగంటసేపు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో శ్రీ దేబర్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు, ఉపాధ్యక్షుడు శ్రీ పట్టాభి రామారావుగారు, కార్యదర్శి శ్రీ కె బ్రహ్మానందరెడ్డిగారు, 'ఆంధ్రప్రభ' ఎడిటర్ శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారుకూడా విలేకరుల సమావేశం జరిగినప్పుడు వున్నారు.

పేదవారికె భూముల పంపకం

కాంగ్రెసు అధ్యక్షుని ప్రకటన

కర్నూలు, ఆగస్టు 2—ప్రభుత్వం కొంత బర్రు పెట్టిన సందర్భాలలో తప్ప సాధ్యమైనంతవరకు ప్రభుత్వం వద్దగల భూములను భూములులేని వారికి పంచిపెట్టాలనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ దేబర్ ఆమోదించారు.

ఆంధ్రరాష్ట్రంలో భూములు లేనివారికి భూములు పంచిపెట్టే విషయమై అవలంబించబడుతున్న విధానం గురించి పత్రికా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

ప్రాజెక్టు భూము లన్నిటినీ విక్రయం చెయ్యడానికి ప్రభుత్వం నిశ్చయించిందని చెప్పగా, అక్కడే వున్న శ్రీ సంజీవరెడ్డిగారు ఆ మాటను సరిదిద్దుతూ ప్రాజెక్టు ప్రాంతాలలో కూడా భూములు పేదవారికి సరసమైనధరలకు యివ్వబడుతున్నవని తెలిపారు.

ప్రభుత్వం తాను పెట్టిన ఖర్చును కూడ దీయడానికి అభివృద్ధి పన్ను విధిస్తున్నదని తెలుపగా, కేవలం ఆ పన్నువల్ల ఖర్చంతా రాబట్టడానికి వీలుపడదని శ్రీ దేబర్ తెలిపారు

(మిగతా 1 వ కాలంలో)

ఇండో-పాక్ ప్రధానుల సమావేశం

తేదీ నిర్ణయం కాలేదని లోక్ సభలో పండిట్ నెహ్రూ జవాబు

న్యూ ఢిల్లీ, ఆగస్టు 2—భారత ప్రధాని పండిట్ నెహ్రూ నేడు లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, పాకిస్తాన్ ప్రధానికీ, తమకు జరిగే సమావేశం తేదీ ఇంకా నిర్ణయం కాలేదు గనుక, ఆ సమావేశంలో చర్చించవలసిన అంశాల జాబితాను నిర్ణయం కాలేదన్నారు.

ఇండియా పాకిస్తాన్ సారస్వత సంఘాల ఇంతవరకు మూడుసార్లు సమావేశ మయ్యాయని, ఉభయ ప్రభుత్వాలు సిద్ధపరచిన చర్చనీయాంశాలు ఈ సమావేశాలలో పరిశీలించబడి, వీటిలో కొన్ని విషయాలలో చర్చించదానికి కార్యక్రమం సిద్ధపరచబడిందని విదేశాంగ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ మిస్టర్ సాదత్ అలీఖాన్ శ్రీ డి. సి. శర్మ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఈ సారస్వత సంఘాల గత సమావేశంలో [illegible] పారస్వత సంఘాలు చర్చించవలసిన పెక్కు అంశాలు చర్చించబడ్డాయని, పెక్కు విషయాలలో సామరస్యం కుదిరిందని మిస్టర్ సాదత్-అలీఖాన్ తెలియజేశారు.

తూర్పు బెంగాల్ లో వదలిపెట్టబడిన స్థిరాస్తుల విషయమై ఏమి ఏర్పాట్లు జరిగాయని శ్రీ డి. సి. శర్మ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి పండిట్ నెహ్రూ కొంత వ్యవధి కోరుతూ, ఇది కూడా ఉభయదేశాల మధ్య చర్చనీయమైన విషయాలలో ఒక్కటని అన్నారు.

కొరియాలో నిర్బంధం చెయ్యడానికై [illegible] మొదటి బృందం ఆగస్టు తొమ్మిదవ తేదీన బయలుదేరుతున్నారు.

(8 వ కాలం తరువాయి)

ఆ అభివృద్ధి పన్ను కూడా 20 వాయిదాలలో వసూలు చెయ్యబడగలదని శ్రీ సంజీవరెడ్డిగారు తెలియజేశారు.

రాజకీయ బాధితుల నిమిత్తం భూముల నుంచి పేదవారిని వెళ్ళగొడుతున్న విషయమై ఒక విలేకరి కాంగ్రెస్ అధ్యక్షునికి తెలియజేశారు.

ఆ విషయమై తాను విన్నానని, యింకా వివరాలు తెలుసుకోలేదని ఆయన పేర్కొన్నారు.

మక్కా—యాత్రకు వెళుతూ కయిరోలో దిగిన ఇండొనేసియా ప్రెసిడెంట్ సోకర్నోకు నీళ్లోలు ఇస్తున్న ఈజిప్షియన్ ప్రధాని నాజర్

తుంగభద్ర ప్రాజెక్టుప్రాంతం తిరిగి ఆంధ్రలో విలీనం

తెలంగాణాతో రెండు కన్నడ జిల్లాలను చేర్చి ప్రత్యేకంగా హైదరాబాద్ రాష్ట్ర నిర్మాణం

ఫజల్ ఆలీ కమిషన్ సిఫారసులు చేసిందట

హుబ్లీ, ఆగస్టు 2—

ఆంధ్రుల భయాందోళనలను తొలగించడానికి బళ్ళారి జిల్లా పునర్విభజనను సిఫారసు చేయడానికి రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నిశ్చయించిందని, ఆ సిఫారసును ఇండియా ప్రభుత్వం ఆమోదించిన యెడల బళ్ళారి పట్టణంతో సహా బళ్ళారి, హొస్పేట, సిరిగుప్ప తాలూకాలు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి కలిపి వెయ్యబడగలవని తెలుస్తున్నది.

తెలంగాణాలోను, కన్నడ జిల్లాలలోను ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్ర నిర్మాణాన్ని కూడా కమిటి సిఫారసు చేసినట్లు తెలుస్తున్నది.

ఈ వార్తను స్థానిక కన్నడ దిన పత్రిక "సంయుక్త కర్ణాటక" ప్రకటించింది.

ఆ తాలూకాలను ఆంధ్రరాష్ట్రంలో కలిపి వెయ్యవలసిందిగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం నిర్మాణం జరిగినప్పటినుంచి బళ్ళారి ఆంధ్రులు తీవ్రంగా ఆందోళన కొనసాగిస్తున్నారు.

బళ్ళారి జిల్లాలోని మూడు తాలూకాలు ఇదివరకే ఆంధ్రరాష్ట్రంలో చేర్చబడ్డాయి మిగతా తాలూకాలు మైసూరు రాష్ట్రంలో కలిపివేయ బడ్డాయి.

హైదరాబాద్ రాష్ట్రం తెలుగు ప్రాంతాలతోను, కన్నడ జిల్లాలతోను (గుల్బర్గా, బీదర్) పునర్నిర్మించబడగలదని కూడా ఆ కన్నడ దినపత్రిక ప్రకటించింది. ఈ వార్త హొస్పేటనుంచి విశ్వసనీయమైన వర్గాలద్వారా తెలిసినట్లు పేర్కొనబడింది.

దక్షిణ భారతంలో ఐదురాష్ట్రాల నిర్మాణాన్ని—ఆంధ్ర, మద్రాసు, కర్ణాటక, హైదరాబాద్, కేరళ రాష్ట్రాలు—సిఫారసు చెయ్యడానికి రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం నిశ్చయించిందని న్యూ ఢిల్లీ విలేకరి పంపిన ఒక వార్తను కూడా ఆ పత్రిక లోగడ ప్రకటించింది. (మం. వి.)

విశాలాంధ్ర నిర్మాణం

ఆంధ్ర ప్రజల వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుని వ్యాఖ్య

కర్నూలు ఆగస్టు 2—హైదరాబాద్ రాష్ట్రాన్ని విచ్ఛిన్న మొనర్చి, విశాలాంధ్రను నిర్మించాలనే విషయమై ప్రజాభిప్రాయం ఎలా వున్నదో గమనించారా అని పత్రికా ప్రతినిధులు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ దేబర్ ను ప్రశ్నించగా "జరగవలసిన పని ఏమిటి అనే విషయాన్ని ప్రజలు-ముఖ్యంగా ఆంధ్రులు స్పష్టంగా గుర్తించారు." అని ఆయన చెప్పారు.

ఫజల్ అలీ కమిషన్ నివేదిక అందిన తర్వాత వర్కింగ్ కమిటీ దానిని పరిశీలించగలదా?" అన్న ప్రశ్నకు శ్రీ దేబర్ కింద విధంగా బదులు చెప్పారు:—

"అది కమిషన్ సిఫారసులపై ఆధారపడి వుంటుంది.

"సెప్టెంబర్ నెలాఖరులోగా అది తన నివేదికను అందజేయ్యగలదని కొంటాను. ఇండియా ప్రభుత్వం ఆ సిఫారసులను పరిశీలించిన పిమ్మట అవసరమైతే వర్కింగ్ కమిటీని సంప్రతించడం జరుగుతుంది."

భాషా రాష్ట్రాల నిర్మాణ లక్ష్యానికి కాంగ్రెస్ కట్టుబడివున్నది. కనుక ఫజల్ అలీ కమిషన్ దానిని వ్యతిరేకిస్తే హైకమాండ్ ఏమి చెయ్యగలదని ప్రశ్నించగా అది ఊహాగానానికి సంబంధించిన ప్రశ్న కనుక తాను సమాధానం చెప్పజాలనని శ్రీ దేబర్ పేర్కొన్నారు

భాషా రాష్ట్రాల నిర్మాణ సమస్యపై దక్షిణ భారతంలో ఎక్కువగా వాదోపవాదాలు లేవని ఆయన అన్నారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆంధ్రులకు ప్రాతినిధ్యం లేదని చెప్పగా ఆ విషయం పరిశీలించవలసిందని, అయితే రాష్ట్రాలవారీగా వర్కింగ్ కమిటీలో ప్రాతినిధ్యం యివ్వడంలేదని కాంగ్రెస్ అధ్యక్షుడన్నారు.

వర్కింగ్ కమిటీలో ఇంకా ఒక ఖాళీ స్థానం మిగిలివున్నదని కూడా ఆయన అన్నారు.

చైనాలోని మిగిలిన 11 మంది అమెరికన్ వైమానికుల విడుదల

-బ్రిటన్, అమెరికా, ఇండియాల హర్షం

లండన్, ఆగస్టు 1—

గూఢచారి చర్యలు సాగించినారనే ఆరోపణపై చైనాలో ఖైదు చెయ్యబడిన 11 మంది అమెరికన్ వైమానికులు విడుదల చెయ్యబడినట్లు చైనా నేడు ప్రకటించింది.

వీరు నిన్ననే పెకింగ్ నుంచి బయలుదేరారు. వచ్చే గురువారం నాడు హాంగ్ కాంగ్ చేరనున్నారు.

అమెరికా, చైనాలలో దిగబడిపోయిన పౌరుల మార్పు గురించి, ఇతర సమస్యల గురించి జెనీవాలో చైనీస్, అమెరికన్ రాయబారులు మరికొద్ది సేపటిలో చర్చలు ప్రారంభించనుండగా చైనీస్ రిపబ్లిక్ పై ప్రకటన చేసింది.

కొరియా యుద్ధంలో మంచూరియా సరిహద్దువద్ద తమ బాంబర్ విమానం కూల్చివేయబడిన పిమ్మట 15 మంది అమెరికనులు అరెస్టు చేయబడినారని, వారిలో నలుగురు ఇంతకు విడుదల చెయ్యబడినారని పాఠకులకు విదితమే.

అమెరికన్ ఖైదీల విడుదలపై న్యూచైనా న్యూస్ ఏజెన్సీ యిలా ప్రకటించింది:

"చైనా సుప్రీం ప్రజాకోర్టు మిలిటరీ ట్రిబ్యునల్ అమెరికన్ గూఢచారులను వారి శిక్షాకాలం పూర్తికాకమునుపే విడుదలచేసి చైనానుంచి పంపి వేయడానికి నిశ్చయించింది.' ఈ 11 మంది తమ శిక్షా కాలంలో క్రమశిక్షణతో చక్కగా మెలిగారు.

"జైలు అధికారులు ఈవిషయాన్ని సుప్రీం ప్రజాకోర్టు, మిలిటరీ ట్రిబ్యునల్ కు తెలియపరచి, వారిపట్ల కనికరం చూపవలసిందిగా కోరారు.

శిక్షాకాలం ముగియకముందే వారిని విడుదల చెయ్యడానికి ట్రిబ్యునల్ జూలై 31 వ తేదీని, చటం అనుసరించి తీర్మానించింది. తమ నిర్ణయాన్ని వెంటనే అమలుపరచి, చైనానుంచి వారిని పంపివేయవలసిందిగా జైలు అధికారులకు ఉత్తరువు చేసింది కూడా.

ఈ 11 మంది వాషింగ్టన్ లోని అమెరికా కేంద్ర అపరాధ పరిశోధక సంస్థ ఏజంట్లనీ, చైనాలో ఏజంట్లను తారవిడచడం, చైనాలో ఏజెంట్లను ఎంచుకొనడం వారి కార్యక్రమమనీ చైనీస్ అధికారులు ప్రకటించారు. గత నవంబర్ లోనే ఈ 11 మంది వైమానికులకు నాలుగు మొదలు 10 సంవత్సరాల వరకు ఖైదు శిక్ష విధించబడింది.

శ్రీ వి. కె. కృష్ణమీనన్ పెకింగ్ లో, తూర్పు ఆసియాలో ఉద్రిక్తత తగ్గించడం విషయమై చర్చలు జరిపివెళ్ళిన మీదట గత మే లోనే నలుగురు అమెరికన్ వైమానికులను చైనా విడుదల చేసింది.

చైనీస్ ప్రతినిధివర్గ నాయకుని ఆశాభావం

జెనీవా, ఆగస్టు 1—చైనీస్ ప్రభుత్వంచే విడుదల చెయ్యబడిన 11 మంది అమెరికన్ వైమానికులు నిన్న పెకింగ్ నుంచి బయలుదేరినారనీ, ఆగస్టు నాల్గవతేదీన వారు హాంగ్ కాంగ్ చేరుతారని చైనా-అమెరికా చర్చలలో పాల్గొంటున్న చైనీస్ ప్రతినిధివర్గం నాయకుడు వాంగ్ పింగ్ నాన్ నేడిక్కడ ప్రకటించారు.

చైనా రాజ్యాంగం అనుసరించి వీరు విడుదల చెయ్యబడినారనీ, చైనా ఔదార్యం జెనీవా సంప్రతింపుల సాఫల్యానికి దోహద మివ్వగలదని తా నాశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

హామర్ షెల్డ్ కు ఐసెన్ హోవర్ కృతజ్ఞత

వాషింగ్టన్, ఆగస్టు 1— చైనాలో నిర్బంధించబడివున్న 11 మంది అమెరికన్ ఖైదీలు విడుదల చెయ్యబడినట్లు చైనా చేసిన ప్రకటన తన కెంతో భారం తొలగించి ఆనందపరవశుణ్ణి చేసినట్లు అమెరికా ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ తెలియజేశారు.

దీర్ఘకాలం, అమితంగా శ్రమ తీసుకొన్నమీదట వీరు విడుదల చెయ్యబడినందుకు మిత్రరాజ్యసమితికి, సమితి సెక్రటరీ జనరల్ మిస్టర్ హామర్ షెల్డ్ కు ఆయన కృతజ్ఞత తెలియజేశారు

ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ ఇంకా ఇలా అన్నారు:

శ్రీ కృష్ణమీనన్ హర్షం

జెనీవా, ఆగస్టు 1—అమెరికన్ ఖైదీలను విడుదల చేస్తూ చైనా చేసిన ప్రకటన తనకెంతో ఆనందభరితమని శ్రీ వి. కె. కృష్ణమీనన్ నేడిక్కడ ప్రకటించారు.

ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చైనా, అమెరికాల చర్చల సాఫల్యానికి చైనా చర్య ఇతోధికంగా దోహద మివ్వగలదని కూడా ఆయన నొక్కి చెప్పారు.

"1953 నుంచి కమ్యూనిస్టు చైనాలో నిర్బంధించబడి వున్న అమెరికన్ వైమానికులలో చివరిబట్టు 11 మంది విడుదల చెయ్యబడడం అమెరికన్ ప్రజలందరూ హర్షించగలరు ఒక ఆందోళన తగ్గినట్లు కూడా వారు యెంచగలరు.

మానవ కారుణ్యంతో ఈ సత్కార్యాన్ని సాధించిన వారందరికీ, ముఖ్యంగా మిత్రరాజ్య సమితికి, దాని సెక్రటరీ-జనరల్ కు అమెరికా కృతజ్ఞత తెల్పుతున్నది.

'అమెరికా ఎట్టి హామీలు యివ్వలేదు'

డల్లెస్ వ్యాఖ్య

వాషింగ్టన్, ఆగస్టు 1—

అమెరికన్ వైమానికులను విడుదలచేసేక్రమంలో ఎలాంటి రాయితీలు కల్పించగల మనగాని, మరెట్టి హామీలను గాని అమెరికా ప్రకటించి వుండలేదని అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ జాన్ ఫాస్టర్ డల్లెస్ నేడిక్కడ ప్రకటించారు. బలప్రయోగానికి దిగగలమని అమెరికా బెదరించి వుండలేదని కూడా ఆయన వివరించారు.

విదేశాంగ శాఖ ప్రతినిధి మిస్టర్ హెన్రీ సుదామ్ విడుదల చేసిన ఈ ప్రకటనలో ఇంకా యిలా పేర్కొనబడింది.

"అమెరికా ఎట్టి హామీలు, వాగ్దానాలు చెయ్యకుండానే అమెరికా ఆశించిన ఫలితం సిద్ధించింది అమెరికా బలప్రయోగానికి దిగగలదని ఎట్టి బెదరింపులూ చేసి వుండ లేదు కూడా.

15 మంది అమెరికన్ ఖైదీలను [illegible] చేయించడానికి అమెరికా కొంది

(మిగతా 3 వ పేజీలో)

"కాశ్మీర్ ప్రిన్సెస్" విధ్వంసనకు కుట్ర

చైనా సమాచారం సేకరించిందని లోక్ సభలో పండిట్ నెహ్రూ వివరణ

హాంగ్ కాంగ్ లో విమానంలో టైంబాంబు పెట్టినట్లు అను:

న్యూఢిల్లీ, ఆగస్టు 2.

గత ఏప్రిల్ 11 వ తేదీన బాండుంగ్ మహాసభకు కొందరు ప్రతినిధులను తీసుకొని వెడుతున్న ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ విమానం "కాశ్మీర్ ప్రిన్సెస్" పై తలపెట్టబడిన విద్రోహం గురించి భారత ప్రధాని పండిట్ నెహ్రూ నేడు లోక్ సభలో ఒక ప్రకటన చేస్తూ విమాన విధ్వంసనకు జరిగిన కుట్ర గురించి చైనా నిర్దిష్టమైన భోగట్టాను సేకరించి వున్నట్లు వెల్లడించారు.

చైనా ఆ సమాచారాన్ని హాంగ్ కాంగ్ ప్రభుత్వానికి అందజేసినట్లుకూడా ప్రధాని వెల్లడించారు.

"హాంగ్ కాంగ్ ప్రభుత్వం చాలామందిని అరెస్టుచేసింది. ప్రభుత్వపు దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు. ప్రభుత్వం తమ దర్యాప్తును పూర్తిచేసి సంతృప్తికరమైన నిర్ణయాలు చెయ్యగలదనీ, ఈ ఘోరాతిఘోరమైన నేరం చేసినవారు శిక్షించబడగలరని ఆశిస్తున్నాను" అని పండిట్ జీ ప్రకటించారు.

"కాశ్మీర్ ప్రిన్సెస్" వైమానికులు ప్రదర్శించిన అత్యద్భుత సాహసాన్ని, త్యాగనిరతిని ఇండియా ప్రెసిడెంట్ గుర్తించి బహుమానాలు ప్రకటించిన విషయం ప్రధాని జ్ఞాపకపరచగానే సభ్యులు పెద్దగా హర్షధ్వానాలు చేశారు.

పండిట్ నెహ్రూ తన ప్రసంగంలో ఇంకా ఇలా పేర్కొన్నారు:

"విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన వైమానికుల వారసులకు, గండం తప్పించుకొని బ్రతికిన వైమానికులకు ఎయిర్ ఇండియా ఇంటర్ నేషనల్ సంస్థ ఉదారంగా నష్టపరిహారం చెల్లించింది.

"విమాన ప్రమాదంపై ఇండొనేసియా విచారణ సంఘం నివేదికను మీకు ఇప్పుడు సమర్పించి వున్నాను విమానం ఇంధనటాంకులో టైంబాంబు ప్రేలడంవల్ల విమానం విధ్వంసమైనట్లు దర్యాప్తు సంఘం ఎటి సందేహం లేకుండా గట్టిగా తీర్మానించి వున్నది. టైంబాంబుతో విమానాన్ని పడగొట్టడానికి జరిగిన కుట్రయే విమాన విధ్వంసనకు కారణమన్న బతికి బైటపడ్డ వైమానికుల అనుమానం ఈ విధంగా బలపడింది కూడా.

"విమానంలో ఎవరు టైంబాంబు పెట్టారు? ఏ విమానాశ్రయంలో పెట్టారు? అన్న విషయాలపై ఆరాతీసే బాధ్యత ఇండొనేసియా విచారణ సంఘానికి అప్పగించబడలేదు.

"అయితే, "కాశ్మీర్ ప్రిన్సెస్" ఆగిన చివరి విమానాశ్రయం హాంగ్ కాంగ్ అయి వున్నందువల్లనూ, ప్రేలుడుకు కొద్ది గంటల ముందు విమానంలో టైంబాంబు పెట్టి వుంటారు కాబట్టి హాంగ్ కాంగ్ లోనే ఆపని జరిగి వుండవచ్చునని నిర్ణయానికి రావలసి వస్తున్నది. కుట్రదారుల గురించి హాంగ్ కాంగ్ అధికారులు విడిగా దర్యాప్తు చేస్తున్నారు.

"కాశ్మీర్ ప్రిన్సెస్" జాగ్రత్తగాను, సమగ్రంగాను దర్యాప్తు జరిపినందుకు, ఇతర విషయాల సహకరించినందుకు ఇండొనేసియాకి ఇండియా ప్రభుత్వం కృతజ్ఞత చేస్తున్నది. సముద్రంలోను బైటకు తీయడానికి ఇండొనేసియా, బ్రిటిష్ నౌకలు ఇండియా కృతజ్ఞత

వివరము వమ వైమానికుల సాహసానికి అర్పించారు

కొంరోహం దాదాపు ప్రసారం రవాణా

తీరువ రేట్లు పెంచడం సమంజసమేనని కాంగ్రెసు అధ్యక్షుని అభిప్రాయం

(మన కార్యాలయం నుంచి) కర్నూలు, ఆగస్టు 2—

ఆంధ్ర ప్రభుత్వం తలపెట్టిన కొత్త పన్నుల ప్రతిపాదనలు సమంజసమైనవే నని తాను అభిప్రాయపడుతున్నట్లు కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్ నేడిచ్చట పత్రికా విలేకరులకు చెప్పారు.

మొత్తంమీద చూస్తే ఇతర రాష్ట్రాలలో తీరువ రేట్లు ఆంధ్ర ప్రభుత్వం ఉద్దేశించిన వాటికంటె కూడా హెచ్చుగా వున్నవని అంటూ "ఆంధ్రలో ఇరిగేషన్ రేట్లు పెంచడం జరిగినా, కొన్ని రాష్ట్రాలలోని రేట్లకంటె కూడా అవి తక్కువగానే వుండగలవని నా అభిప్రాయం" అని చెప్పారు.

శిస్తులు పెంచడాన్ని ఎవ్వరూ కాదనడం లేదని, కాగా, అందరిమీద ఒకే రేటుగాక, అంచెల వారీగా కొత్తరేట్లు విధించాలని అంటున్నారని కాంగ్రెసు అధ్యక్షునికి వివరించడం జరిగింది. దానిపై ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు జోక్యం కలిగించుకొని శిస్తులపై సర్-ఛార్జి విధించడానికి అంచెలవారీ పద్ధతిని ప్రాతిపదికగా తీసుకోవడం జరిగిందని, తక్కువ శిస్తులు చెల్లించేవారికి తగిన మినహాయింపులు కూడా వుండగలవని శ్రీ దేబర్ కు తెలియజేశారు.

ఏటి తీరువరేట్లు, మాగాణి శిస్తులు అందరికీ ఒకేరేటున పెంచడాన్ని గురించి శ్రీ దేబర్ ప్రస్తావిస్తూ యిలా అన్నారు:—

"అందరికీ ఒకే రేటున విధిస్తున్నా రన్నంత మాత్రాన, ఈ పన్నులకు అభ్యంతరాన్ని నేను చెప్పలేను కాగా వ్యవసాయదారుమీద మొత్తం ఎంత భారం పడుతున్నదనేది ప్రధానంగా పరిశీలించాలి. ఈ సమస్యను గురించి సమగ్రంగా నేను తెలుసుకొనలేదు కనక యింతకంటె హెచ్చుగా చెప్పలేను."

దీనిపై ఒకవిలేకరి, ప్రకాశం మంత్రివర్గం నిర్ణయించినటు పది రూపాయల లోపు శిస్తులను రదు చేయాలని కాంగ్రెస్ యెన్నికల కొత్త పన్నులకు వ్యతిరేకించడం జరుగుతున్నదని చెప్పిన దానికి శ్రీ దేబర్ సమాధానం చెబుతూ పన్నులకు అంగీకరించడ మనేది ఎప్పుడూ వుండదని అన్నారు.

క్లాన్ లైన్

ఎం. వి. "క్లాన్ మాకినోన్"
చేరు స్థలములు, తేదీలు:
విశాఖపట్టణం కాకినాడ మద్రాసు
7-8-55 9-8-55 11-8-55
త్రైదెక్షు డిశ్చార్జి పోర్టులు:
ఏడెన్, పోర్టుసెడ్, లండన్, ఆంట్వర్ప్, లివర్ పూల్, మాంచెస్టర్, గ్లాస్గో.

టి. ఎస్. ఎస్. "క్లాన్ కమ్మింగ్"
చేరు స్థలములు, తేదీలు:
విశాఖపట్టణం కాకినాడ మద్రాసు
18-8-55 20-8-55 22-8-55
త్రైదెక్షు డిశ్చార్జి పోర్టులు:
ఏడెన్, పోర్టుసెడ్, లండన్, రోటర్ డామ్, లివర్ పూల్.

ఆటు తరువాత ప్రతి 10 దినముల కొకసారి ప్రయాణము చేయుచుండును. ఈ స్టీమర్లలో ట్రాన్ షిప్ మెంటులోను విల్ప అఫ్ రేడింగ్ మీదను, పశ్చిమ ఆఫ్రికా కాంటినెంట్ యు. ఎస్. ఎ. పోర్టులకు సరుకులు అంగీకరింపబడును. ఆర్డర్లు ఎక్కువగా వున్నచో స్టీమరు ఆస్ట్రేలియా లేదా యే యితర నిర్ణిష్టమైన యు. కే. లేదా కాంటినెంటల్ పోర్టుకు సరాసరి ప్రయాణము చేయును.

షిప్పింగ్ ఆర్డర్లకు వ్రాయండి:
గార్డన్, వుడ్‌రాఫ్ అండ్ కంపెనీ (మద్రాసు) లిమిటెడ్
పో. బా. నెం. 42 :: మద్రాసు-1



సంగ్రహ ప్రకటనలు

వేలం నోటీసు

ఏలూరు సబ్‌కోర్టు వయిలు ఒ.ఎస్.30/1954 నెంబరులో అప్పాయింటు కాబడిన రిసీవరు శ్రీ కోకా జగన్మోహనరావు బి. ఏ. బియల్., అడ్వకేటు, ఏలూరు గారిచే ఈ దిగువ తెలియపరచిన వివరములుగల అస్తులు రెండు సంవత్సరములకు అనగా 1955—56 మరియు 1956—57 సంవత్సరములకు శిఖాపోత్తు నిమిత్తము 10-8-1955 తేది బుధవారం ఉదయం 11 గంటలు మొదలు విడవలోట గ్రామములో శ్రీ రాజేశ్వర కోటేశ్వర రైసు అండ్ ఆయిల్ మిల్లుయొద్ద బహిరంగమైన వేలం వేయబడును. వాడ పాడదలచినవారు వచ్చి పాడుకొనవచ్చును. సొందార్లు 10—8—1955 తేది ఉదయం 9 గంటలు మొదలు 11 గంటలవరకు హాజరయియుండి రు. 500/-లు డిపాజిటుచేసి పాటలో పాల్గొనవచ్చును. వేలం షరతులు పైనే ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

సర్వే నెంబరు		పరిమితం ఎ. సెంట్లు	
286/1	లో	0-19	(పాస్తు)
283/3	లో	0-06	(,,)
2-6/2 అండ్			
286/3	లో	0-04,	(,,)
286/3	లో	8-37	(,,)
280/2	లో	0-92	(,,)
285/1	లో	1-23	(,,)
285/1	లో	0-01	(,,)

మొత్తం ఎ 10-81 సెం ట్లు భూమిన్నీ, ఆందులోయున్న ఒక ఉప్పుడుబియ్యం మిల్లు, ఒక సర్పిడియ్యము మిల్లు, ఒక ఆయిలు మిల్లు, ఆ 'రీకాల్డిటేయరు' వాటికి సంబంధించిన కట్టడములు, గోడవున్నూ, మెషనరీ వగైరా.

కోకా జగన్మోహనరావు,
అడ్వకేటు అండ్ రిసీవరు,
ఏలూరు, 1—8—55.

తాడేపల్లిగూడెం మార్కెట్ ధరలు

తాడేపల్లిగూడెం, జూలై 31—క్రొత్త నూకల ధర కొంచెం సేపటిలో కొద్ది వాగస్తు సప్లయి చేయబడినప్పటికీ, ఈ వారం కూడా బ్రాడ్‌గేజిలో వాగన్లు వచ్చుట లేదు. బియ్యం రవాణాకు మాత్రం వాగన్ల సప్లయి కొంత ఉన్నది. ఒరిస్సాలకు వాగన్లు సప్లయి వున్నది. అయినా, బియ్యం ధర ఒక రూపాయి తగినది. (అప్పుపుడు తాకీదు కోపించిన వరదల వల్ల రహదారి పొంగ్యాలు లేకపోవడమే దీనికి కారణం.

కేంద్ర ప్రభుత్వం 5-8-55 నాడు పెండింగులో ఉన్న విధానం తెలుపుతున్నారు. కొచ్చిన్ వేలంలో విడుదలచేయ నిశ్చయించిన సంగతి తెలిసినప్పటినుండి వర్తకులు ఎక్కువ రేటుకు కొనడానికి కూడా వెనుదీస్తున్నారు. కళ్ళికోట మార్కెటు మాత్రం ఒక రూపాయి పెరిగింది.

ధరలు-ధాన్యం (166 పౌను) 1-ం గరికసన్నం 17/-ం
(పుట్టి) 16 4-ం కృష్ణకాటుక
ఏటూరు 18 8-ం
26/-ం శిరిపాంటాలు
(పుట్టి) అక్కుళ్లు
(84 పౌను) ధాన్యం-
ం 18, 8-ం వాల్యా
21 4-ం గరిక
వస్నకృష్ణ
44-ం శిరి
...పోతు.
NO. 8-ం
బీహారు.
ఎక్కిలోటు

ఆంధ్రప్రభ
శ్రీ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికల వర్గ
1955 ఆగస్టు 3 బుధవారం

వెనుకబడిన జాతులు

ఇండియా మొత్తం జనాభాలో నూటికి దాదాపు 45 వాళ్ళు గల వెనుకబడిన జాతుల అభివృద్ధి విషయమై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడం సహజమే. ఆ జాతుల అభివృద్ధి ప్రణాళికలకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా కొంత ద్రవ్యాన్ని ఖర్చు చెయ్యాలి మేకాక శ్రీ కాకా కలేల్కర్ అధ్యక్షతను ఒక విచారణ సంఘాన్ని నియమించడం కూడా సుప్రసిద్ధం. ఆ సంఘం నివేదిక సమర్పించిన పిమ్మట దేశం మొత్తంపైన వెనుకబడిన జాతుల సముద్ధరణకుగాను కేంద్ర ప్రభుత్వం స్థిరమైన కొన్ని నిర్ణయాలు చెయ్యవచ్చు. అయితే, అవి వెలువడేవరకు రాష్ట్ర ప్రభుత్వాలు వేచివుండకుండా, తమ కర్తవ్యం నిర్వర్తించడం అవసరం.

సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ లచ్చన్నగారు వెల్లడించిన లెక్కలనుబట్టి ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన తెగలకు చెందినవారు 70 లక్షలకు పైగా వున్నారు. రాష్ట్ర జనాభాలో మూడింట ఒక పాలుకు పైగాగల ఈ ప్రజలు ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధికి రానంతవరకు రాష్ట్రం అభ్యుదయాన్ని సాధించిందని చెప్పలేము.

ఆంధ్ర ప్రభుత్వం క్రిందటి సంవత్సరంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకుగాను హోర్డింగ్ గ్రాంటుల కింద 1,25,400 రూపాయలను, విద్యార్థి వేతనాల కింద 3,64,478 రూపాయలను, పరీక్షా రుసుం కింద 17 వేలను ఖర్చు చేయడమే కాకుండా, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సగం జీతాల పొకర్యాన్ని కూడా కల్పించింది. ప్రభుత్వోద్యోగాలలో పై తరగతుల వారికి ప్రత్యేక రిజర్వేషనులు ఏర్పాటు చెయ్యడం కూడా సముచితమే.

అయితే, విద్య, ఉద్యోగాదుల విషయంలో ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం ఎంతో అభిలషణీయమైనా వాటివల్ల జనబాహుళ్యానికి కలుగగల ప్రయోజనం బహు పరిమితం. వెనుకబడిన తెగలలో ఎక్కువమంది వ్యవసాయంపై, ఇతర చేతివృత్తులపై ఆధారపడేవారు. అర్థికంగా వారు పైకి రావడానికి ప్రభుత్వం వారి వారి వృత్తులను ప్రోత్సహించడం అవసరం.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద సాంఘిక సంక్షేమ శాఖవారు కుటీర పరిశ్రమలకుగాను రు. 21.25 లక్షలు, బావులు, పారిశుద్ధ్యం వగైరాలకు రు. 25 లక్షలు, నివేశన స్థలాలకు రు. 137.5 లక్షలు వెచ్చించడానికి నిశ్చయించినట్లు తెలుస్తున్నది. ఈ ప్రణాళికలను అమలు జరపడంవల్ల వెనుకపడిన తెగలలో చాలావరకు నిరుద్యోగ సమస్య పరిష్కారం కాగలదనీ, ఆర్థికంగా వారి స్థితి వృద్ధి చెందగలదనీ ఆశిస్తున్నాము.

వెనుకబడిన జాతులవారికి నివేశన స్థలాలకుగాను ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసిన లక్ష రూపాయలు కొద్ది స్వల్పమే అయినా, పై తెరగల ప్రజల పట్ల ప్రభుత్వం సానుభూతికి దానిని నిదర్శనంగా పేర్కొనవచ్చు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక గడువు లోపల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పుచ్చుకునే చర్యల ఫలితంగా ఇండియా అంతటిలో "వెనుకపడిన జాతులు" అన్న పదమే మాసిపోగల స్థితి రాగలదని ఆశిస్తున్నాము.

అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీ

తమిళ విద్యార్థులకు డిగ్రీల విషయమై మద్రాసు అసెంబ్లీలో వివరణ

మద్రాసు, ఆగస్టు 2—శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీకి అనుబంధం చెయ్యబడ్డ అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న 34 మంది తమిళ విద్యార్థులు మద్రాసు యూనివర్శిటీ డిగ్రీని పొందడంలో గల చిక్కులను అధిగమించడానికి ప్రభుత్వం తగు చర్యలను తీసుకొనగలదని మద్రాసు విద్యా మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం గారు నేడు అసెంబ్లీలో హామీ ఇచ్చారు.

మద్రాసు విద్యా మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం గారు నేడు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీవారు ఆమోదించిన ఒక చట్టం ప్రకారం అనంతపురం కాలేజీ విద్యార్థులు ఆ యూనివర్శిటీ డిగ్రీనే పొందవలసివున్నదని, ఆ విద్యార్థులకు మద్రాసు యూనివర్శిటీ డిగ్రీ ఇవ్వడంలో కొన్ని చిక్కులు (టెక్నికల్) కలవని, ఈ సమస్యను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా మద్రాసు యూనివర్శిటీని ప్రభుత్వం కోరిందని చెప్పారు.

శ్రీ వినాయకంగారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, అందుకోసం యూనివర్శిటీ చట్టాన్ని సవరించవలసిన అవసరం లేదని, టెక్నికల్ చిక్కులేవైనావుంటే వాటిని అధిగమించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని శ్రీ సుబ్రహ్మణ్యంగారు తెలిపారు.

మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు ఇంకొక ప్రశ్నకు బదులు చెబుతూ, ఇటీవల తాను కర్నూలు వెళ్ళినప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రితో ఆ సమస్య గురించి సమాలోచనలు జరిపానని, అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలోని తమిళ విద్యార్థులకు సౌకర్యాలను కల్పించడానికి తాను అవసరమైన చర్య లన్నింటినీ తీసుకొనగలనని ఆంధ్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

1953లో మద్రాసు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలలో 10 మంది తెలుగువిద్యార్థులకు స్థానాలు యివ్వబడ్డాయని, ఆ విద్యార్థులకు మద్రాసు ప్రభుత్వం తగు సౌకర్యాలను కల్పిస్తున్నదని మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు చెప్పారు.

మద్రాసు రాష్ట్రంలోని నాలుగు గవర్నమెంటు కాలేజీలలో తెలుగు భాషాబోధన కాకుగాను 30 400 రూపాయలు అయ్యేటట్లు నిర్ణయించబడింది. ఆ కాలేజీలలో తెలుగు విద్యార్థులు ఇంకా విద్య నభ్యసిస్తూనే వున్నారని, ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడడంతో రాష్ట్రంలో తెలుగు భాషా బోధనకు ఇంతకు పూర్వం కల్పించబడుతున్న సౌకర్యాలు అకస్మాత్తుగా రద్దు అవుతాయని భావించకూడదని, ఆంధ్రరాష్ట్రంలోని మద్రాసు విద్యార్థులకు కూడా తగు సౌకర్యాలు కల్పించబడగలవని ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు హామీ ఇచ్చారని మద్రాసు ఆర్థిక మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు ఇంకొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

బ్రహ్మపురం పేటలోని తమిళ టీచింగ్ స్కూలుతప్ప ఆంధ్రరాష్ట్రంలో వున్న తమిళ విద్యాసంస్థలతో ఇంకా ఏ ఒక్కటి వంపబడియైనా మూసివేయబడినటు తనకు తెలియదని, మేనేజర్ ఆకస్మికంగా ప్రవర్తించిన కారణాన బ్రహ్మపురం పేట టీచింగ్ స్కూలు మూసివేయబడిందని, ఆ కేసుకు సంబంధించిన సైలును కూడా తాను చూశానని, అది వర్కు సమర్థనీయమైందేనని శ్రీ సుబ్రహ్మణ్యంగారు మరొక ప్రశ్నకు బదులు చెప్పారు.

ఆజాద్ హింద్ ఫౌజ్ ఆస్తి

సింగపూర్ లోనే ఆపే పెట్టబడ్డదట

న్యూఢిల్లీ, ఆగస్టు 1—సింగపూర్‌లోని ఆఫ్ఘను పరంజకునివద్దవున్న ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌కు చెందిన ఆస్తులను తిరిగి తీసుకోలేదని ప్రధాని పార్లమెంటరీ కార్యదర్శి మిసెస్ సదత్ అలీఖాన్ నేడు లోక్ సభలో అన్నారు.

ఈ విషయమై వేయబడిన మరికొన్ని ప్రశ్నలకు ప్రధాని నండిత్ నెహ్రూ జవాబిస్తూ ఈ మొత్తం ఒకటిన్నర లక్షల రూపాయలు అక్కడి భారతీయ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కింద ఉపయోగించే నిమిత్తం అట్టే పెట్టబడ్డదని అన్నారు.

శ్రీ రామమూర్తి అనే ఆయన ఐ.ఎన్.ఏ. అమ్మోరుకు కొన్ని బంగారు నగలను ఇచ్చిన మాటనిజమేనా అని ప్రశ్నించగా ఏవో నగలు యిరవవస్తాయిలు యిచ్చారని. అవి విలువకోసంగాక, అప్పటి సంఘటనలకు స్మృతిచిహ్నాంగా వుంచబడినవని కూడా పండిట్ నెహ్రూ అన్నారు

మద్రాసు ఆగస్టు 2—మద్రాసు అసెంబ్లీలో నేడు మాజీ సభ్యులైన (1937-39) శ్రీ గద్దె రంగయ్యనాయుడు, కొమ్మిరెడ్డి సత్యనారాయణమూర్తి శ్రీ వి. రంగస్వామినాయుడుగార్ల స్మృతికి సంతాపం ప్రకటించబడింది.

అప్పుడు - ఇప్పుడు

పాకిస్థాన్ తన రూపాయి మారకం విలువను తగ్గించుకున్నది

"పెట్టుబడిదారీ మనఃప్రవృత్తి, మతతత్వం విసర్జించాలి"

కాంగ్రెస్ వాదులకు అధ్యక్షుడు శ్రీ దేబర్ ప్రబోధం

ఆంధ్రరాష్ట్ర సర్వోదయ సమ్మేళనం ప్రారంభోత్సవం

కర్నూలు, ఆగస్టు 2—కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యు. యన్. దేబర్ నేడిక్కడ ఆంధ్ర రాష్ట్ర సర్వోదయ సమ్మేళనంకు ప్రారంభోత్సవం చేస్తూ కాంగ్రెస్ వాదిలోగల పెట్టుబడిదారీ మనఃప్రవృత్తిని, మతతత్వాన్ని నిశితంగా విమర్శించారు.

సమాజంపట్ల, పేదసాదలపట్ల తమ బాధ్యతను నిర్వహించనివారే పెట్టుబడిదారులని శ్రీ దేబర్ నిర్వచించారు.

ఆటువంటి వైఖరిని మార్చుకొని ఆదర్శమూర్తి గాంధీ, నెహ్రూ వినోబాభావేల అనుచరుల మనీ రుజువుచేసుకొని పేదలకు సేవ చెయ్యవలసిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రబోధించారు.

పత్. ఉదయం రాధాకృష్ణ టాకీస్‌లో జరిగింది.

సభకు స్వామి సీతారాం అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు టంగుటూరి ప్రకాశం, అల్లూరి సత్యనారాయణరాజు, కాసు బ్రహ్మానందరెడ్డిగార్లు సభావేదికపై ఆసీనులైనారు. ముఖ్యమంత్రి, ఇతరమంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అనేకమంది శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పలువురునిర్మాణ కార్యకర్తలు సభకు హాజరైనారు.

శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యంగారి గేయగానంతో సభ ప్రారంభమయింది. శ్రీ మోతే నారాయణరావుగారు స్వామి సీతారాంను సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరారు.

స్వాగతోపన్యాసం

శ్రీ కె. ఆర్. రామలింగా రెడ్డిగారు సభ్యులకు స్వాగతం పలుకుతూ ఇలాచెప్పారు:

పేదల పరిస్థితి చక్కబడవడమే సర్వోదయ ఉద్యమలక్ష్యమని, భూ సమస్య పరిష్కారమైనంతనే తక్కిన పంపదల పంపకం పరిష్కారం కాగలదు.

"అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ యు యన్. దేబర్ ఈ సభకు ప్రారంభోత్సవం చెయ్యడానికి వచ్చారు. ఆంధ్రరాష్ట్రం కోసం తపస్సు చేసిన శ్రీ పూజ్య స్వామి సీతారాంజీ అధ్యక్షత వహించడం, కర్నూలు రాజధాని అయిన తర్వాత భూదానమునకు సంబంధించిన ఈ సమ్మేళనం జరగడం శుభ పదం.

"పూజ్య బాపూజీ దివంగతులైన పిమ్మట ఆయన కార్యక్రమాన్ని నెరవేర్చడానికి సర్వసేవా సంఘం ఏర్పడింది. ప్రతి సంవత్సరం అఖిల భారత సర్వోదయ సభలు జరుగుతున్నవి. పూజ్య వినోబాజీ హైదరాబాదులో జరిగిన సర్వోదయ సభలకు కాలినడకన బయలుదేరి, తెలంగాణా పోచంపల్లి గ్రామంలో భూదానయజ్ఞానికి పునాది వేశారు. ఆరోజులలో అంత వ్యాప్తి గాంచలేదు. గాంధీజీ నిర్మాణ కార్యక్రమంలో 18వ మాత్రం ఆనాటి సమానం భూ సమస్య ముఖ్యమైన సమస్య సర్వ సేవా సంఘం వారు వారికి కట్టడిని భూ సమస్యా పరిష్కారానికి వినియోగిస్తున్నారు. నిర్మాణ కార్యకర్తలందరు ఈ కార్యక్రమంలో నిమగ్నులు కావలె.

"పూజ్య వినోబాజీ కాలినడకనే మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి, అనుకున్న దానికంటె ఎక్కువ భూమి సంపాదించగలిగారు. ప్రపంచంలోని ఆరికి వేత్తలకు రాజకీయ నాయకులకు ఆశ్చర్యము కలిగినది. పూజ్య వినోబాజీ ఎవరిది నారాయణ సేవగా భూమి రాళ్ళు అందరికి వుండవని నిపొందిన మొకే ఈ కార్యక్రమం ముందుకు పోవుటకు దారిచూపి యున్నది. గ్రామం రాజ్యానికి నాంది. గ్రామమే అందరి గ్రామానికి దేశానికి ఈ విధానం ముందుకు వచ్చింది. ఎన్నో గ్రామాలు దానమానంగా ఈ నాడు ఒరిస్సా రాష్ట్రంలో ఇవ్వబడుతున్నవి. కొందరు భూమి మొన్నలేని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మొనర్సుటకు పూనుకొన్నారు. ఈ సమావేశం వలన ఆంధ్ర రాష్ట్రంలో ఈ వుద్యమం ముందుకు సాగి భూసమస్య పరిష్కారము మనకు వాతావరణం ఏర్పడుతుంది. పూజ్య వినోబాజీ మన ప్రాంతంలో ప్రవేశించునప్పటికే కోటా పూర్తి యగుటకు పుయోగపడునని ఆశించుచున్నాను.

"రాష్ట్రంలోని కార్యకర్తలు, ఆభిమానులు వచ్చినందుకు స్వాగతమిస్తూ సమావేశాన్ని శ్రీ దేబర్‌గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను."

కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ యు యన్. దేబర్ సభకు ప్రారంభోత్సవం చేశారు. ఆయన హిందీలో ప్రసంగించగా శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు తెలుగులోకి అనువదించారు.

ఆయన తన ఉపన్యాసంలో ఇలా చెప్పారు:

"గాంధీజీ నిర్మాణ కార్యక్రమానికి విశేషమైన ప్రాధాన్యమిచ్చారు. దేశంలో రాజకీయ విప్లవం సాగించడానికి ఆయన నిర్మాణ కార్యక్రమాన్ని ఒక ఆయుధంగా వినియోగించారు.

"దరిద్రం మన దేశంలో వేలకొలది సంవత్సరాలుగా వాడుకలో వుంది. దానిని గాంధీజీ బ్రిటిష్‌వారిలో పోరు సాగించడానికి ప్రయోగించారు.

"గాంధీ అనుచరులైన వినోబాభావే ఆర్థిక విప్లవం సాగించడానికి 'దానం' ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నారు.

"ధనవంతులే గొప్పవారని, దాదనైపుణ్యం గలవారే తెలివైనవారని అనాదిగా ప్రజాబాహుళ్యంలో ఒక అపోహ ప్రబలంగావుండి గాంధీజీ ఆటి అపోహను తొలగించారు. ధనం లేనివారు, విద్యుత్తు లేనివారుకూడా గొప్పవారేనన్న విషయం నిరూపించారు. మానవ సేవ అన్నిటికంటె ముఖ్య ధర్మమని ప్రబోధించారు కాని, యింకా మన దృక్పథంలో ప్రధానమైన మార్పు కలగలేదు.

"గోవాలో సత్యాగ్రహం చెయ్యాలంటారు ఒక చెంప పోలీసు చర్య తీసుకోవాలంటారు మరొక చెంప. మనం భౌతిక దృక్పథంతో వ్యవహరిస్తే గాంధీజీని, వినోబాను అనుసరించడం పొసగదు.

"ఆవడి కాంగ్రెస్ మహాసభలో సోషలిస్టు సమాజ వ్యవస్థ నిర్మాణం గురించి తీర్మానం చేసినప్పటినుంచి నన్ను అనేకమంది వ్యాఖ్యలు ఎన్నిరకాల వ్యాఖ్యానం చేసుకొనవచ్చునని ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడిదారీ తనమంతా ఫ్యాక్టరీలలో కేంద్రీకృతమైనదని వారిభావం. పెట్టుబడిదారీ తన మనసే మానవుల మనస్సులలోవుంది. మనమందరం పెట్టుబడిదారులమే మన మనస్సుల పాలోవు తీసుగలిగితే వాటిలో పెట్టుబడిదారీతనం మనం చూడగలుగుతాము. 50 రూపాయలు ఆదాయం వచ్చేవారు మూడురూపాయలు కావాలంటారు. ఆదే విధంగా తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా కావాలని కోరుతూటారు. శాసనసభ్యునికి మంత్రి పదవి కావాలని వుంటుంది. మంత్రి అయినవారు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తారు.

"ఒక శాసనసభ్యుని పదవి ఖాళీయైతే ఆ పదవికోసం దరఖాస్తులు, సిఫారసులు రాళ్ళవానలాగ వచ్చిపడుతాయి. సిఫారసులవల్లనే పనినా సాధించవచ్చుననే నమ్మకం రోజురోజుకు ప్రబలుతున్నది. ఈ స్వార్థతత్వం పోవాలి.

"వర్గ విభేదాలను తొలగించడానికి కాంగ్రెస్ కృషి చేస్తున్నది. పెట్టుబడిదారుల స్థానంలో కార్మికులను భాగస్వాములనిచెయ్యాలనేవారి కోరిక ఇది విధానం వలనే మొదలాయి సాయిజ్యం ఏర్పడింది. రాజకుమారుడు తనకు మైనారిటీ దాటగానే సింహాసనం రావాలని, ఆ సింహాసనం ఎక్కడానికి ప్రయత్నిస్తాడు.

"ఎక్కడ చూసినా మతతత్వం ప్రబలంగా కనబడుతున్నది. గోపాలరెడ్డిగారు ముఖ్యమంత్రి అయితే, ఆయనను ఆ పదవిలోనుంచి దింపడానికి ఒక వర్గం ఎప్పుడూ సిద్ధంగా వేచివుంటుంది అనేకమంది పైకి చూడానికి బుద్ధభగవానులలాగా వే కనబడుతారు. అంతరంగంలో స్వార్థచింత. పెట్టుబడిదారీ ప్రవృత్తి కావలసినంతగా వున్నవి. పైకి కనబడే పెట్టుబడి దారులను ఎదుర్కొనడం సులభమే. ప్రచ్ఛన్న పెట్టుబడిదారులను ఎదుర్కొనడం కష్టం.

"గాంధీ నెహ్రూ, వినోబా ఆలోచించి, దేశంలోని అన్నిటి అందరు సమానంగా అనుభవించవలసిందే నని చెప్పారు. మనం వారి సిద్ధాంతాలు అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ వారిని ఓడించడానికి మనం చరఖాను ఆయుధంగా ప్రయోగించాము. నిర్మాణ కార్యక్రమంలోని అర్థాన్ని సరిగా గ్రహించకుండా చరఖాను ఉపయోగించాము. నేడు వినోబా భూదానోద్యమం అంతర్యం తిన్నగా గ్రహించడం లేదు. చెట్టున పండ్లు యున్నట్లుగా, మేఘాలు వర్షిస్తున్నట్లుగా, ఆవు పాలు యిస్తున్నట్లుగా ఏ రిపోర్టు కోసకుండా దాతలు భూమి దానమివ్వాలి. మానవుడు ఇతర తోటి మానవులతో సమానుడని గ్రహించాలి.

"అందరు నెహ్రూ, వినోబా ప్రభుత్వాలు వీని, వారి అభిప్రాయాలను ప్రశంసిస్తారు కాని, ఆచరణ దగ్గరకు వచ్చేసరికి నాయకులు యిపిటుపడుతున్నారు. బ్రిటిష్‌వారు యిదిగో యిస్తాం అదిగో యిస్తాం అని స్వాతంత్ర్యం ఇవ్వడం చేసేవారు. కాని, వాటిని అమలుపరిచేవారు కారు. మనం వారివలె వ్యవహరించడం తగదు. పని పోషలిస్టు పద్ధతి జీవితాన్ని సాధించుకోవాలి.

"మనం ప్రయత్నం చేస్తూ ఆశ్వాస్ని చేసుకొవడంలో కొంత ఆలస్యం జరుగుతుందే ప్రజలు మనలను క్షమిస్తారు. కాని కృషి చెయ్యకపోతే క్షమించరు.

"ద్వితీయ పంచవర్ష ప్రణాళిక, భూదానం మన లక్ష్యాలు దాన మివ్వడం సులభమైన పని కాదు. ఇచ్చివేయాలనే ఔదార్యం మనస్సులో కలగాలి. మనః పూర్వకంగా ఉన్నదానిలో ఆరవ వంతు యిస్తే చాలు. ప్రతి వ్యక్తి తన కుటుంబ క్షేమానికి, ఆ పిమ్మట సంఘానికి, పేదలకు సేవ చెయ్యాలి ఎవరు పేదల యెడల, సమాజం యెడల తమ బాధ్యతను నిర్వహించరో వారు పెట్టుబడిదారులే. న పూర్ణి ఎవరు దోచుకుంటారో ఆట్టివారికి సంఘంలో స్థానం వుండరాదని అందరు ఒప్పుకునేదే ఇప్పుడు ఇటి విప్లవమే సాగుతున్నది. గాంధీజీ అనుచరులైన నెహ్రూ, వినోబాలలో ఒకరు అహింసను గురించి, మరొకరు పెట్టుబడిదారులలో హృదయ పరివర్తనం గురించి ప్రబోధం చేస్తున్నారు. ఆ ఇద్దరికి అనుచరులం కావడానికి అవసరమైన గుణాలను మనం అలవరచుకోవాలి.

"సమస్త భూమి, సర్వఆస్తి గ్రామస్థులందరికి చెందినదన్న సూత్రం ఈ కాలానికి ఆధారం. ఆస్తిపై వ్యక్తులకు హక్కులేకుండా చెయ్యాలనే వాక్కులన్నీ సమాజానికి సంక్రమిస్తవి. ఆ తరువాత గ్రామాలలో కలహాలు వుండవు. గ్రామ స్వరాజ్యం ప్రతిష్ఠితమవుతుంది. ఆర్థికంగా హెచ్చుతగ్గులు లేనివుండవు. అందరు సరిసమానులమనే భావం కలుగుతుంది.

"మనకు అహింస, త్యాగం బోధించిన మహానాయకుల అన్నది నోత్సవాలను యందలో విశ్వజిత్ యాగం జరపాలి.

అనంతరం ఆంధ్ర సమితి సందర్భాల్ శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యంగారు ఆంధ్రదేశంలో జరుగుతున్న భూదానోద్యమాన్ని గురించి చెప్పారు.

హైదరాబాద్ పందర్భకులు శ్రీ ఉమ్మెత్తల కేశవరావుగారు హైదరాబాద్ రాష్ట్రంలోని భూదానోద్యమాన్ని సమీక్షించారు.

శ్రీ మోతే నారాయణరావుగారు, సందర్భ సమర్పణ చేశారు.

728 యకరాల భూదానం వరిలో ప్రకటించిన ఆడిట్ డీసిలో ఆర్. యల్. యన్. దొరగా రిచ్చినది 10 ఎకరాలు.

శ్రీ కల్లూరి సుబ్బారావుగారిచ్చింది 10 యకరాలు, మంత్రి శ్రీ కళా వెంకటరావుగా రిచ్చినది 8 యకరాలు. శ్రీ యస్ బి పి పట్టాభిరామారావుగారు, ఆయన సోదరు లిచ్చినది 10 యకరాలు. శ్రీ టి. వి. రాఘవాచారిగారిచ్చినది 60 యకరాలు కూడా కలదు.

సెలవు

1955 ఆగస్టు 3 వ తేది బుధవారం శ్రావణ శుద్ధ పూర్ణిమ సందర్భంగా 'ఆంధ్రప్రభ' కార్యాలయానికి సెలవు. ఆగస్టు 4 వ తేదీగల పత్రిక వెలువడదు. పునర్దర్శనం ఆగస్టు 5 వ తేదీ శుక్రవారం. —మేనేజరు.

ఆదిలాబాద్ వద్ద రైలు మార్గానికి తొమ్మిది చోట్ల గండ్లు

హైదరాబాద్, ఆగస్టు 2—ఆదిలాబాద్‌లో వర్షాలు కారణంగా సెంట్రల్ రైల్వేస్‌లోని ముదిఖేడ్-ఆదిలాబాద్ చిన్న లైనులో అంతార్-కోసాయి స్టేషనుల మధ్య రైలు మార్గానికి తొమ్మిది చోట్ల గండ్లు పడ్డాయని నేడు ఉదయం రైల్వే అధికారులు తెలిపారు.

రేపు సాయంకాలానికి మరమ్మత్తు పూర్తయి సరాసరి రాకపోకలు సాగుతాయని అధికారులు తెలిపారు.

లాహోర్, కలకత్తా సరాసరి రైలు

లాహోర్, ఆగస్టు 1-కలకత్తా-లాహోర్ సరాసరి రైలుప్రయాణానికి నేడు ఇక్కడ ప్రారంభోత్సవం జరుపబడింది.

నేడు మధ్యాహ్నం ఇక్కడినుంచి బయలుదేరిన లాహోర్-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌కు రెండు సరాసరి కలకత్తా పెట్టెలు తగిలించబడ్డాయి. ఈ రెండు పెట్టెలు అమృత్‌సర్‌లో కలకత్తా మెయిలుకు తగిలించబడుతాయి. లాహోర్ నుంచి నేడు తొలిసారిగా బయలుదేరిన సరాసరి పెట్టెలలో 37 మంది ప్రయాణీకులున్నారు.

అయిదు ఘట్టాలలో సాగిన భూదానయజ్ఞం

—వినోబాజీ వివరణ

దుమ్ముకివరక్, ఆగస్టు 1—కిందటి సాయంత్రం యిక్కడ జరిగిన ప్రార్థన సమావేశంలో ఆచార్య వినోబా భావే ప్రసంగిస్తూ భూదానోద్యమంలో అయిదు ఘట్టాలను వివరించారు.

ఆయన యిలా అన్నారు:—

"ఒక ప్రత్యేక పరిస్థితి యేర్పడ్డందువల్లనే ఆ నిమిత్తం తెలంగాణాలో ఈ ఉద్యమం ప్రారంభమయింది. అక్కడ భూములు లేనివారికి భూస్వాములకు మధ్యనున్న వైరిని సమయం అనుకూలంగా ఉన్నందుకని తమ్ముడితంలో అది ఫలప్రదమయింది.

"ఇక విస్తృత ప్రాతిపదికగా దానిని వర్తింపజేయడం రెండవ ఘట్టం. నేను ఢిల్లీకి సాగించిన ప్రయాణంలో ఇది నెరవేరింది. ప్రత్యేక విషమ పరిస్థితి లేనిచోట కూడా అది సఫలం కాగలదని అప్పుడు రుజువయింది.

"ఆటుపిమ్మట కార్యకర్తలలో ఆత్మవిశ్వాసం పూరించవలసిన తరుణం ఆసన్నమయింది యు పి లో అయిదులక్షల ఎకరాలను మొత్తం భారతదేశంలో 25 లక్షల ఎకరాలను సేకరించాలని లక్ష్యంపెట్టుకొనడం ద్వారా ఈ ఆత్మవిశ్వాసం కలిగించాం ఈ రెండు లక్ష్యాలు నెరవేరినాయి ఇది మూడవ ఘట్టం.

"బీహార్‌లో మొత్తం రాష్ట్రంలో ఆరవ వంతు సేకరించాలని ఆశించాం. అలా లక్ష్యంగా పెట్టుకొన్న 32 లక్షల ఎకరాలు సేకరించబడనప్పటికీ దానిలో చాలా భాగం సేకరించబడింది. అంతకంటె ముఖ్యమైన విషయం మూడు లక్షల మందికి పైగా భూదానం చెయ్యడం. బీహార్ కార్యకర్తలు ఉత్సాహంగా తమ కృషి కొనసాగిస్తున్నారు.

"ఇప్పుడు ఒరిస్సాలో అయిదవ ఘట్టంలో ప్రవేశించాం. ప్రయివేటు యాజమాన్యాన్ని రద్దుచేసే విప్లవాత్మకచర్య దీంతోనే ప్రారంభమౌతుంది. ఆర్థికవేత్తల అభిప్రాయం ఎలా వున్నా నేనుమాత్రం దీనిని గ్రామైక కుటుంబమని వ్యవహరిస్తాను. ఇదే ఈ ఉద్యమంలో తొలి ఫలం పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రాతిపదిక యిక్కడే యేర్పడుతుంది. గ్రామీణులకు అక్కడక్కడ కొన్ని సౌకర్యాలు కల్పించే కార్యక్రమం కాదిది. ప్రజాకీయంలో గల అహంకారాన్ని బలాన్ని ఉద్దేశింపజేయడమే దీని లక్ష్యం. అందువల్లనే పైన చెప్పిన ప్రాథమిక ఘట్టాలన్నీ అవసరమైనాయి.

"గ్రామీణులలో ఈ సమైక్యత కలిగించకపోతే పునర్నిర్మాణ కార్యక్రమంవల్ల లాభంలేదు.

"భూములు లేనివారికి కొద్దికొలది ఎకరాలను పంచిపెట్టినప్పటికీ గ్రామీణులలో ఈ చైతన్యాన్ని కలిగించటానికి విధానంకోసం మనమింకా అనేక సిద్ధాంత వుండవలసివచ్చేది కాని. అదృష్టవశాత్తు మనకా ఆవకాశం దొరికింది కనుక గ్రామ పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం యిప్పుడు మన కర్తవ్యం."

ఇండియా లంకల ఒడంబడిక

విమర్శలకు కోటెలెవాలా జవాబు

(సం. రో. ఆగస్టు 1—లంక భారతీయుల పౌరసత్వ సమస్యను పరిష్కరించడానికి ఇటీవల సంతకమైనందువల్ల రెండు దేశాల మధ్య జరిగినట్టి ఒడంబడికను అమలు చెయ్యడానికి తాను సిద్ధంగా వున్నానని లంక ప్రధాని సర్ జాన్ కోటెలెవాలా నేడు ప్రతినిధుల సభలో చెప్పారు.

బడ్జెట్ పై చర్చ సందర్భంగా లంక భారతీయుల పౌరసత్వ సమస్యపైన, గత సంవత్సరం డిసెంబర్‌లో ఇండియా ప్రధాని నెహ్రూతో చేసుకొన్న ఒడంబడికను అమలుజరపడంపైన ప్రతిపక్షం సభ్యుల విమర్శలకు సమాధానమిస్తూ ఒడంబడికలోని క్లాజులకు అన్యాయం చెప్పడం విషయంలో అభిప్రాయభేదాలు కలిగాయని, పౌరసత్వ సమస్య పరిష్కారానికి పట్టైనా ప్రత్యామ్నాయ మార్గం వున్నప్పుడు ఇండియాతో చేసుకొనివున్న ఒడంబడికను రద్దుచేయడానికి తాను సిద్ధంగా వున్నానని, ప్రత్యామ్నాయ మార్గం ఏదీ లేకుండా ఒడంబడికను రద్దు చేసే పక్షంలో అనవసర ఆలోచనలకే తావు కలుగుతుందని సర్ జాన్ కోటెలెవాలా అన్నారు.

"బుద్ధ జయంతి ఉత్సవాలు జరుగనున్న సమయంలో మనం ఎవరి మనస్సును నొప్పించరాదు. ఏ సౌభ్రాతృత్వ సందేశాన్ని బుద్ధుడు అందించాడో ఆ మార్గమే మనకు శరణ్యం. కాగా ఈ సమస్య ఏదో విద్వేషానికి అవకాశం లేకుండా పరిష్కారం కాగలదనే నేను ఆశిస్తున్నాను" అని లంక ప్రధాని అన్నారు.

మొందుగా ప్రతిపక్ష సభ్యుడు శ్రీ సి. సుందరలింగం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇండియా, సి. సామాజిక ఒడంబడిక అనేకమంది దేశనిర్వాసితులను కల్పిస్తున్నదని, దీనివల్ల గోవాలో వలెనే సింహళంలో కూడా ఈ సమస్యపై సత్యాగ్రహోద్యమం సాగితే ఆశ్చర్యపడవలసిన పనిలేదని అన్నారు.

ప్రతిపక్షంలోని మరొక్క స్వతంత్ర సభ్యుడు డి. దహనాయకే ప్రసంగిస్తూ ఇండియా సింహళాల ఒడంబడికను ప్రధాని తప్పుపట్టినట్లు తమకు కనిపిస్తున్నదని ఆరోపించారు. లంక నుంచి ఇండియాకు వెళ్ళగోరే ప్రోత్సాహకరంగా సమీపాయియ సమదానికి బదులు 'పచ్చలవే' కలిగిస్తున్న అమెరికనులకు ఎటువంటి లాభాలను యుద్ధ కాలపు వడానికి అనుమతిస్తూ భారతీయుల కష్టాలను తీసుకొని పోతుందని మిసెస్ దహనాయకే అన్నారు.

వాణిజ్య మంత్రి శ్రీ ఆర్. జి. సేనానాయకే ప్రసంగిస్తూ ఇండియా లంకల ఒడంబడికలోని కొన్ని క్లాజులు సందిగ్ధంగా వున్నాయని, ఉభయ ప్రభుత్వాలు కొత్తగా నిర్ణయం చెప్పాలని, అంతర్జాతీయరంగంలో పోక్షం కలిగించే ఇండియా ఒప్పందమును త్వరగా పూర్తి కావించడానికి దోహదం చేసే విధంగా కలిగించుకోగలమన్నారని కూడా అన్నారు.

అయితే ప్రజాస్వామ్య ప్రభుత్వం నమ్మకపోవడం కారణంగా రేవులో వున్న ఇప్పుడు నాటి వానాలన్నీ అలాగే ఉన్నాయని.

కాశ్మీర్ సమస్య చర్చకు పాక్ సర్వపక్ష సమావేశం

ఏర్పాటు చేయబడిందని ప్రధాని మహమ్మద్ అలీ ప్రకటన

భారత ప్రధాని హోంమంత్రి పంత్ ప్రసంగంపై జరిగిన వాదప్రతివాదాలు ముగిసినవట

కరాచీ, ఆగస్టు 1—

పాకిస్థాన్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ అలీ తన నెలసరి మొదటి రేడియో ప్రసంగంలో కాశ్మీర్ సమస్యను ప్రస్తావించి, కాశ్మీర్ సమస్యను పరిశీలించి, ప్రభుత్వం తీసుకోదగు చర్యల విషయమై సలహా యివ్వడానికి పాకిస్థాన్ రాజ్యాంగ నిర్మాణ సభ్యులతో అన్నిపక్షాల సమావేశం ఏర్పాటు చేయబడిందని, "ఆజాద్ కాశ్మీర్" నాయకులు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించబడ్డారని అన్నారు.

మిసెస్ అలీ కాశ్మీర్ సమస్యపై ఇండియా హోంమంత్రి పండిత్ పంత్ చేసిన వ్యాఖ్యను దానిపై పాకిస్థాన్ ప్రభుత్వం పంపిన నిరసనను ప్రస్తావించి, భారత దేశం అంతర్జాతీయంగా ఇచ్చిన హామీలకు కట్టుబడివుంటుందని భారత ప్రధాని హామీయివ్వడంతో దీనిపై జరిగిన వాదవివాదాలు ముగిసినట్లుగా తన ప్రభుత్వం భావిస్తున్నదని అన్నారు.

"కాశ్మీర్ ఇండియన్ యూనియన్‌లో ప్రవేశించడమనేది కాశ్మీర్ రాష్ట్రమే నిర్ణయించాలనేది పాకిస్థాన్ అభిమతమని ఆయన ఇంకా ఇలా అన్నారు.

"కాశ్మీర్ ఇండియన్ యూనియన్‌లో ప్రవేశించడమనే వివాదయుద్ధం యెంతగాను, విపాస్కమంగాను కైవసం చేసుకుంటున్నదేసాధ్యం. మరొక విధంగా సాధ్యంకాదు. కాశ్మీర్‌లో స్వేచ్ఛగా ప్రజాభిప్రాయ నిర్ణయాధికారం సంపాదించి పెట్టడానికి కృషి చేయుచున్నాము గనుక కాశ్మీర్ సమస్య మాకు చాల ముఖ్యమైంది. మాకు సహాయము చేయగల ఆలోచనలకు విపక్షకరంగా ఆ వరకే పరిమితమైనది.

ఏకీకరణ బిల్లు

పశ్చిమ పాకిస్థాన్ ఏకీకరణ బిల్లు, రాజ్యాంగ నిర్మాణ సభ కార్యక్రమాన్ని గురించి ప్రస్తావించి ఇలా అన్నారు.

"ఈ నెల 8 వ తేదీన కరాచీలో సమావేశమయ్యే రాజ్యాంగ నిర్మాణ సభలో మొదటి చర్యగా చేపట్టడానికి పశ్చిమ పాకిస్థాన్ ఏకీకరణ ప్రణాళిక బిల్లు దేశాన్ని శక్తివంతంగా చేయడానికి ఈ బిల్లు అత్యవసరమని పాకిస్థాన్ ప్రభుత్వం అభిప్రాయపడుతున్నది. ఇది దీని ప్రతికూల సంగతి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విషయాన్ని గురించి కూడా ఏకాభిప్రాయం సాధ్యంకాదు. పశ్చిమ పాకిస్థాన్ ఏకీకరణ వల్ల పశ్చిమ పంజాబ్‌వంటి పెద్ద రాష్ట్రం ఇతర చిన్న రాష్ట్రాలపై పెత్తనం సాగించగలదని భయపడ్డవారు ఉన్నారు. పశ్చిమ పాకిస్థాన్ ఏకీకరణ తర్వాత ఏర్పడే శాసనసభలో పశ్చిమ పంజాబ్ మైనారిటీలో వుంటుంది. పశ్చిమ పంజాబ్ జనాభానుబట్టి దానికి నూటికి 58 వంతుల ప్రాతినిధ్యం వుండవలసి వున్నప్పటికీ, నూటికి 40 వంతుల ప్రాతినిధ్యాన్ని పశ్చిమ పంజాబ్ నాయకులు అంగీకరించారు."

రూపాయి విలువ తగ్గింపు

పాకిస్థాన్ రూపాయి విలువ తగ్గింపు ఈ నెలలో ప్రధాన సంఘటన అని, ఆర్థిక పరిస్థితులనుబట్టి ఇది జరుపబడిందని అన్నారు.

పాకిస్థాన్ నూతన శకారంభంలో వున్నదని, పాకిస్థాన్ గొప్ప ఇస్లామిక్ రాజ్యంగా రూపొందగలదని ఆశిస్తున్నామని అన్నారు.

అలీ రేడియో ప్రసంగంలో పాక్-ఆఫ్ఘన్ వివాదం గురించి ప్రస్తావనే లేదు.

కృత్రిమ ఉపగ్రహాల నిర్మాణానికి అమెరికా పథకం

సహకారానికి రష్యా సంసిద్ధత

మాస్కో, ఆగస్టు 1—సోవియట్ కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శి మిసెస్ నికిటా క్రుశ్చెవ్ నేడు రాత్రి పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, భూమి చుట్టూ తిరిగే చంద్రుని వంటి చిన్న చిన్న ఉపగ్రహాలను విశ్వాంతరాళంలోకి పంపాలని అమెరికా ప్రెసిడెంట్ చేసిన ప్రతిపాదనను మానవజాతి శ్రేయస్సుకు తోడ్పడేటట్లయితే రష్యా దానితో సహకరిస్తుందన్నారు.

ఈ విషయంలో అమెరికా రష్యా సహకారాన్ని కోరితే అది సహకరించటానికి అంగీకరించగలదని అన్నారు.

జెట్ విమానాలకై మాస్కోతో ఢిల్లీ బేరం

లండన్ పత్రికా ప్రకటన

లండన్, జులై 31—ఇంతవరకు తన సైనిక దళానికి బ్రిటిష్ విమానాలనే ఉపయోగించుకొంటున్న ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ జెట్ విమానాలను సమకూర్చుకొనడానికి రష్యాతో రాయబారాలు సాగిస్తున్నాడని "సండే ఎక్స్‌ప్రెస్" పత్రిక నేడు వ్రాసింది.

ఈ విషయం బ్రిటిష్ రక్షణ విదేశాంగ శాఖల ద్వారా తెలియవస్తున్నదని, అయితే, రష్యా తయారు చేసి యివ్వగల షరతులపైనే అంతకంటె మంచి విమానాలను బ్రిటన్ తయారుచేసి యివ్వగలదని ఒక జెట్ విమానాలను రష్యా నుంచి కొనడానికి మిసెస్ నెహ్రూ సంకల్పం చేసి వుంటే కామన్వెల్త్‌లో రష్యన్ విమానాలను కొన్న మొదటి రాజ్యం ఇండియాయే కాగలదని కూడా ఈ పత్రిక అన్నది.

తూర్పు రైల్వే మండలాన్ని విభజించి ఆగ్నేయ రైల్వేమండలం, తూర్పు రైల్వే మండలాలుగా చెయ్యబడినవి. నిన్న ఆగష్టు ఒకటవ తేదీన తూర్పు రైల్వే జనరల్ మేనేజరు శ్రీ ఎ. కె. దాస్ ప్రారంభోత్సవం జరిపారు.

జెనీవాలో చైనా, అమెరికాల మధ్య చర్చలు ప్రారంభం

ఉభయదేశాల రాయబారులతో శ్రీ వి. కె. కృష్ణమీనన్ సమావేశం

జెనీవా, ఆగస్టు 1—

చైనీస్, అమెరికన్ రాయబారులు నేడు, పెకింగ్ నుంచి 11 మంది అమెరికన్ వైమానికులు తక్షణం విడుదల చెయ్యబడుతున్నట్లు ప్రకటించబడిన ఒక్క గంటకు తిరువాత సమావేశమై ఉభయదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గదగు మార్గాలపై సంభాషణలను ప్రారంభించారు.

చెకోస్లోవేకియాలోని అమెరికన్ రాయబారి మిసెస్ అలెక్సిస్ జాన్సన్, పోలెండులోని చైనీస్ రాయబారి మిసెస్ వాంగ్ పింగ్ నాన్‌ల మధ్య నేటి సమావేశం ఏకాంతంలో తమ తమ దేశాలలోని పౌరులు స్వదేశాలకు తిరిగి పంపివేయడం సమస్యే ముఖ్యమైనది.

వారోజా సమస్యపైన చైనా, అమెరికాల సంబంధాలైన ఇటీవల పెకింగ్, వాషింగ్టన్, లండన్‌లలో సంభాషణలు జరిపిన శ్రీ వి. కె. కృష్ణమీనన్‌తో అంతరంగిక సమావేశం జరిపి, అక్కడినుంచే సరాసరిగా మిత్రరాజ్య సమితి యూరోపియన్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు.

కారునుంచి ఆయన మందహాసం చేస్తూ దిగినప్పుడే చైనాలో ఖైదు చెయ్యబడివున్న అమెరికన్ వైమానికులు 11 మంది విడుదల చెయ్యబడినట్లు జరిగిన ప్రకటనపై వ్యాఖ్యానించవలసినదిగా పత్రికా ప్రతినిధులు కోరారు. ఆయన ఏమీ జవాబివ్వకుండా తన సలహాదారులతో కార్యాలయంలోనికి చకచక వెళ్ళిపోయారు.

వైమానికుల విడుదల ప్రకటనపై వ్యాఖ్యానించవలసినదిగా పత్రికా ప్రతినిధులు కోరినప్పుడు మిసెస్ వాంగ్ జవాబీయలేదు.

శ్రీ వి. కె. మీనన్ విన్నరాత్రి చైనీస్ రాయబారి మిసెస్ వాంగ్‌తో 90 నిమిషాలు సంభాషించారు. నేటిరాత్రి కూడా వీరు ఒకరినొకరు కలుసుకోగల రనుకోంటున్నారు.

అమెరికన్, చైనీస్ రాయబారుల మధ్య సమాలోచనలు నేటి మధ్యాహ్నం యిక్కడ 2-30 గంటలకు (ఇండియా కాలమానం) ప్రారంభమైనాయి.

వీరి తొలి సమావేశం 40 నిమిషాలకు పిమ్మట ముగిసింది.

జాన్‌సాక్స్ అర్నాల్డ్, మిగిలిన 10 మంది అమెరికన్ వైమానికులు విడుదల చెయ్యబడుతున్నారని చైనీస్ రాయబారి మిసెస్ వాంగ్, అమెరికన్ రాయబారి మిసెస్ జాన్సన్‌కు నేటి సమావేశంలో తెలియజేశారు.

వీరు జులై 31 న పెకింగ్ నుంచి బయలుదేరారు.

మిసెస్ జాన్సన్‌తో చైనీస్ రాయబారి ఈ విధంగా అన్నారు:

"మన సంభాషణలు కేవలం నిజాయితీతోను తమ స్వదేశాలకు తిరిగి పోవడానికి మాత్రమే పరిమితమై వుండరాదు. చైనా అమెరికాల మధ్య పరిష్కారం కావలసిన సమస్యలు అనేకం కలవు. వాటి పరిష్కారానికి వీలుగా మనం చర్చ జరపవలసి వున్నది.

"మన సంభాషణలలో సమాధాన పూర్వకమైన వైఖరిని అవలంబించే పక్షంలో ఉభయదేశాల సివిలియనులకు సంబంధించిన సమస్య న్యాయసమ్మతంగా పరిష్కారం కావడానికి చిక్కేమీ వుండబోదు.

"సివిలియనుల సమస్య, ఉభయ దేశాల మధ్య వివాద గ్రస్తమైవున్న యితర సమస్యలు యికపై మన సమావేశానికి ఎజెండా కాదగునని ప్రతిపాదించ గోరుతున్నాను.

మన సంభాషణలు ఉభయదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి తగ్గడానికి తోడ్పడగలదు అలా ఉద్రిక్తత తగ్గడం ప్రపంచ శాంతి భద్రతల పరిరక్షణకు దోహద మీయగలదు.

పంచశీల ప్రాతిపదికగ చైనా-నేపాల్ సంబంధం

ఖట్మండులో కొత్త ఒడంబడికపై సంతకాలు

ఖట్మండూ, ఆగస్టు 1—

చైనా, నేపాల్ ప్రభుత్వాలు పంచశీల ప్రాతిపదికగా తిరిగి మామూలు రాజకీయ సంబంధాలు ఏర్పాటు చేసుకొనడానికి నేడొక ఒడంబడిక చేసుకున్నాయి.

న్యూఢిల్లీలో చైనా రాయబారి మిసెస్ యువాన్ చుంగ్-హ్సీన్ ఈ ఒడంబడికలో చైనా ప్రభుత్వం పక్షాన సంతకం చేశారు. ఈయన ఆగస్టు 5వ తేదీన ఖట్మండూలో నేపాలు రాయబారిగా నేపాలు రాజుకు తన అధికార పత్రాలను అందజేస్తారు. కాగా, ఈయన ఇండియా నేపాలు దేశాలు రెండింటికీ చైనా రాయబారిగా వ్యవహరిస్తారు.

నెహ్రూ-బుల్గానిన్ ప్రకటనలోలాగ సహజీవనానికి సంబంధించిన పంచశీల సూత్రాలు ఈ ఒడంబడికలో కొద్దిగా విపులీకరించబడ్డాయి.

ఇతరుల అంతరంగ వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదనే సూత్రంలో "ఆర్థిక రాజకీయ, సిద్ధాంత సంబంధమైన ఏ కారణం వల్లగాని" అనే మాటలు అదనంగా చేర్చబడ్డాయి.

ఉభయ దేశాల మధ్య మరల రాజకీయ సంబంధాలు కొనసాగించడం విషయమై జులై 27 నుంచి ఖట్మండూలో చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలమైనట్లు న్యూచైనా న్యూస్ ఏజన్సీ నేడు ప్రకటించింది.

సంప్రతింపులు సాగించిన ఉభయ దేశ ప్రతినిధివర్గాల నాయకులు నేడు సంయుక్త ప్రకటన చేశారు.

ఉభయదేశాలకు మరల రాజకీయ సంబంధం ఏర్పడడంవల్ల పరస్పర సాంస్కృతిక ఆర్థిక వికాసానికి దోహదం కాగలదని ఉభయ ప్రభుత్వాలు విశ్వసిస్తున్నాయని ఈ సంయుక్త ప్రకటనలో వివరించబడింది.

విదేశాలకు రష్యనుల 'యాత్ర'

సోవియట్ ప్రభుత్వం అనుమతించవచ్చునట

మాస్కో, జులై 31—సోవియట్ పౌరులు యిష్టమైన విదేశాలను యాత్రికులుగా సందర్శించడానికి అనుమతించబడవచ్చునని పాశ్చాత్య రాజ్యాల పరిశీలకులు నేడు ఊహాగానం చేస్తున్నారు.

జెనీవాలో శిఖరాగ్ర సమావేశానికి పిమ్మట నెలకొన్న నూతన వాతావరణం ఫలితంగానే యిది సంభవమని భావించబడుతున్నది.

త్వరలోనే ఫ్రాన్సు, స్వీడన్, డెన్మార్క్, నార్వే, బ్రిటన్‌లనుంచి, పశ్చిమ జర్మనీ నుంచి పశ్చిమ అర్జెన్ రష్యాల కాలిబంతి ఆటల పోటీలను చూడడానికి అనేక మంది రష్యాకు రావచ్చునని కొందరంటున్నారు.

గత యుద్ధానంతరం రష్యా తొలిసారిగా యిప్పుడు పాశ్చాత్య రాజ్యాల పత్రికలలో రష్యాకు యితర దేశాల పౌరుల నాకర్షించే నిమిత్తం ప్రకటనలు వేస్తున్నది.

యాత్రికులు రష్యా ప్రత్యేకమైన రేటు విధించే పక్షంలో రష్యా యూరప్‌లో గొప్ప యాత్రా కేంద్రం కాగలదని ఒక బ్రిటిష్ ప్రతినిధి అన్నారు.

అమెరికాలో అమ్మకం కాని కొత్త కార్లు

వాషింగ్టన్, జులై 31—అమెరికాలో అమ్ముడుకాకుండా మిగిలిపోయిన కొత్త కార్ల సంఖ్య, మోటారు కారు వ్యాపారం నుంచి విరమించుకొన్న వర్తకుల సంఖ్య తమకు 'అసాధారణమైన ఆందోళన' కలిగిస్తున్నదని సెనేట్ వాణిజ్య ఉపసంఘం నేడు అన్నది.

ఉత్పత్తి చాలా ఎక్కువగా జరిగడం దీనికి ఒక కారణమని, అమ్మకం కాని కార్ల సంఖ్య జులై మొదటి తేదీకి 82,091 అని, క్రిందటి సంవత్సరంలో అమ్మకం కాకుండా మిగిలిన కార్ల కంటె ఈ సంవత్సరంలో 2,00,000 కార్లు ఎక్కువగా మిగిలిపోవని ఈ ఉపసంఘం అన్నది.

[illegible] 1950 లో [illegible] 63 [illegible] 1954 లో 0.6 [illegible] [illegible] 'అధిక మోటారు ఉత్పత్తి' [illegible] పేర్కొన్నది.

కైలాసయాత్రకు భారతీయులు

ఈసారి చాల తక్కువ మంది వెళ్ళారట

నైనిటాల్, జులై 31—మానససరోవరం, కైలాసం మున్నగు క్షేత్రాల యాత్ర ముగించుకొని ఇక్కడికి తిరిగి వచ్చిన మువ్వురు భారతీయ యాత్రికులు నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, కైలాసానికి ఈ సంవత్సరం యాత్రకు వచ్చిన భారతీయులు వెనుకటి వచ్చినవారిలో సగం మంది కూడా లేరని అన్నారు.

పరిహద్దులోని టిబెట్ పట్టణ తాక్లాకోట్‌లోని చైనా అధికారులు భారతీయ యాత్రికుల పట్ల చాల గౌరవ ప్రతిపత్తులు చూపించారని, యాత్రికులు టిబెట్ సరిహద్దులో ప్రవేశించగానే, [illegible] అధికారులు [illegible] [illegible] [illegible] [illegible] [illegible] రాష్ట్రాలవారు వున్నారని అన్నారు.

ఇజ్రాయలి విమానం కూల్చివేత

బల్గేరియాకు ఇంగ్లండు, అమెరికా, ఫ్రాన్సుల నిరసన

వాషింగ్టన్, జులై 31—క్రిందటి బుధవారంనాడు ఒక ఇజ్రాయలీ విమానాన్ని నేలకూల్చినందుకు బల్గేరియాకు అమెరికా బ్రిటన్, ఫ్రాన్సులు నేడు నిరసన తెల్పినవి.

నేటి సంఘటన ఫలితంగా 58 మంది మరణించారు.

జెట్ ఫైటర్ విమానాలు కాల్పులు సాగించినవా?

జెరూసలెం, జులై 31—గత బుధవారంనాడు తమ విమానం కూల్చివేయబడడం గురించి దర్యాప్తు జరుపుతున్న ఇజ్రాయలీ బృందం, జెట్ ఫైటర్ విమానాల దుశ్చర్య ఫలితంగానే తమ విమానం పడిపోయిందనే అభిప్రాయానికి వస్తున్నట్లు తెలుస్తున్నది.

(1 వ పేజీ తిరువాయి)

తన రాజకీయ చతురతనంతా వినియోగించి కృషి చేసింది.

వీరిలో నలుగురు ఇటీవల విడుదలచెయ్యబడినారు. ఇప్పుడు మిగతావారు కూడా వదిలి పెట్టబడినారు. ఇందుకు మనమెంతో హర్షించాలి ఈ కార్యసాధనలో తోడ్పడిన అందరికీ మేము కృతజ్ఞత చెల్లించి వేస్తున్నాము"

అమెరికా ఎవరికి కృతజ్ఞత చెబుతున్నదో విడదీసి చెప్పవలసిందని మిసెస్ సులామ్‌ను పత్రికా విలేకరులు అడిగారు. వారిలో శ్రీ వి. కె. కృష్ణమీనన్ కలరా? అని అడుగగా ఆయన సమాధానమివ్వడానికి నిరాకరించారు.

అమెరికాలోని చైనీస్ విద్యార్థులు

ఇళ్ళకు తిరిగి వెళ్ళడానికి అనుమతి

లండన్, ఆగస్టు 1—అమెరికన్ ఖైదీల విడుదల తమకెంతో ఆనందదాయకమైనట్లు బ్రిటిష్ విదేశాంగశాఖ నేడు ప్రకటించింది.

ఇంతవరకు అమెరికా వదలి వెళ్ళడానికి అనుమతి యివ్వబడని చైనీస్ విద్యార్థులు ఇప్పుడు యథేచ్ఛగా చైనాకు తిరిగి వెళ్ళవచ్చునని అమెరికా విదేశాంగశాఖ బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారరీత్యా తెలియజేసింది.

అమెరికన్ ఖైదీల విడుదలకు మిత్రరాజ్య సమితి సెక్రటరీ జనరల్ మిసెస్ హామర్‌షెల్డ్, శ్రీ వి. కె. కృష్ణమీనన్‌లు చాలావరకు కారకులని ఇక్కడ భావించబడుతున్నది.

చౌంగ్‌కు అమెరికా హామీ

తైపే, ఆగస్టు 1—జెనీవాలో చైనా, అమెరికాలకు జరుగుతున్న సంప్రతింపులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయగలమని అమెరికా విదేశాంగశాఖ చౌంగ్ ప్రభుత్వానికి హామీ యిచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్నది.

న్యూఢిల్లీలో సంతృప్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 1— 11 మంది అమెరికన్ వైమానికుల విడుదల గురించి ఇండియా ప్రభుత్వానికి ముందుగానే తెల్పబడినట్లు తెలుస్తున్నది. రెండు నెలల క్రితం నలుగురు అమెరికన్ వైమానికుల విడుదల చెయ్యబడినప్పుడు కూడా ఢిల్లీకి ఆ విషయం ముందుగానే అందజేయబడింది.

చైనా-అమెరికా సంప్రతింపుల సమయంలో మిగిలిన అమెరికన్ వైమానికులు విడుదల చెయ్యబడడంవల్ల ఢిల్లీ వర్గాలు సంతృప్తి ప్రకటించినవి.

రష్యాకు కిసాన్ సభ ప్రతినిధివర్గం

కొలది రోజులలో ప్రయాణం కానున్నదట

న్యూఢిల్లీ, ఆగస్టు 1—అఖిల భారత కిసాన్ సభ ప్రతినిధివర్గం మొదటి ఈ వారంలో రష్యాలో పర్యటించడానికి బయలుదేరనున్నది.

తొమ్మిది మంది సభ్యులు వుండగల ఈ ప్రతినిధి వర్గానికి సభ అధ్యక్షుడు శ్రీ నానా పాటిల్ నాయకత్వం వహిస్తారు. ఇంకా ఇందులో ఆంధ్రరాష్ట్ర కిసాన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ వై. వి. కృష్ణారావుగారు, సభ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎ. శ్రీనివాసరావు ప్రభృతులు కలరు.

రష్యాలోని వ్యవసాయ సహకారక్షేత్ర యూనియన్ ఆహ్వానంపై వీరు సోవియట్ సందర్శిస్తున్నారు.

పండిట్ శుక్లా జన్మదినోత్సవం

నాగపూర్, ఆగస్టు 2—మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పండిట్ రవిశంకర శుక్లా 79 వ జన్మదినోత్సవం నేడు జరిగింది. గవర్నర్ డాక్టర్ పట్టాభిసీతారామయ్యగారు [illegible] [illegible] [illegible] [illegible] [illegible] సమర్పించారు [illegible] 200 [illegible] గల అభినందన గ్రంథాన్ని స్వీకరిస్తారు.

గోవా సత్యాగ్రహులపై మరింత క్రూరంగా హింసాచర్యలు

జరపడానికి పోర్చుగీసు అధికారుల నిర్ణయం

బెల్గాం, ఆగస్టు 1—సత్యాగ్రహులపై మునుపటికంటె క్రూరంగా హింసాచర్యలు సాగించడానికి గోవాలోని పోర్చుగీసు అధికారులు నిర్ణయించుకొని, ఇందుకు గూండాలను వినియోగించినట్లు గోవన్ నేషనల్ కాంగ్రెస్‌కు వర్తమానం చేరింది.

12 వ సత్యాగ్రహదళం

దాదాపు 150 మంది సభ్యులు వుండగల 12 వ భారతీయ సత్యాగ్రహదళం ఈ వారంలో గోవాలో ప్రవేశించనున్నట్లు తెలుస్తున్నది.

ఇండియాకు లంక సహాయం

ఢిల్లీ కోరితే ఇవ్వగలదని కోటెలెవాలా వివరణ

కొలంబో, ఆగస్టు 1—గోవా సమస్యా పరిష్కారంలో ఇండియా కోరేపక్షంలో సహాయం చెయ్యడానికి లంక సంసిద్ధంగా వున్నదని లంక ప్రధాని సర్ జాన్ కోటెలెవాలా నేడిక్కడ పార్లమెంటులో బడ్జెట్ పై చర్చ సందర్భంలో ప్రకటించారు.

"ఇండియాకు కామన్వెల్త్‌లో సభ్యత్వం వున్నది. గోవాపై దాడిజరిగితే ప్రధాని నెహ్రూ లంక సహాయాలు కోరవచ్చు.

"కామన్వెల్త్ స్థాయిలో సంప్రదింపులు జరుగకుండా గోవా, ఇండియాల యుద్ధం ప్రకటించుకొంటే ఇక ఆ సమస్య ఆ రెండింటికి సంబంధించినదే అవుతుంది. ఇండియా లంక సహాయం కోరేపక్షంలో ఆటి సహాయం చెయ్యడానికి లంక సంసిద్ధంగా వున్నది" అని ఆయన వివరించారు.

బ్రెజిల్‌కు లిస్బన్ అభ్యర్థన

లిస్బన్, జులై 31—ఇండియాలో తమ ప్రయోజనాల గురించి శ్రద్ధ వహించవలసిందిగా బ్రెజిలియన్ ప్రభుత్వాన్ని పోర్చుగీసు విదేశాంగశాఖ కోరినది. లిస్బన్ అభ్యర్థన ఆమోదించబడినట్లు నేడు ఇక్కడ ప్రకటించబడింది.

న్యూఢిల్లీలోని పోర్చుగీసు లెగేషన్‌ను మూసివేయాలని భారత ప్రభుత్వం కోరిన విషయం పాఠకులకు విదితమే.

పోర్చుగీసు సైనికులపై అత్యాచారం

బెల్గాం, ఆగస్టు 1—ఇద్దరు పోర్చుగీసు సైనికులు మరి తొమ్మిదిమందితో ఇండియాకు పారిపోవడానికి యత్నించగా మిలిటరీ వారు చూచి కాల్పులు సాగించినారని, తర్వాత ఆ యిద్దరు అక్కడికక్కడే మరణించినారని తెలుస్తున్నది. (యు. పి. ఐ)

అడ్జర్న్‌మెంట్ ప్రతిపాదన త్రోసివేత

ఇండియా పార్లమెంటులో

న్యూఢిల్లీ, ఆగస్టు 2—

శ్రీ ఎస్. ఎన్. సందేర్కర్ అనే గోవా సత్యాగ్రహిపై పోర్చుగీసు పోలీసులు జరిపిన అమానుష హింసల గురించి చర్చించడానికై నేడు పార్లమెంటులో ఒక అడ్జర్న్‌మెంట్ ప్రతిపాదన ప్రతిపాదించడానికి స్పీకర్ శ్రీ మౌలంకర్ అనుమతి నిరాకరించారు.

గోవా సమస్యకు ప్రాధాన్యమివ్వబడినట్లు, కేటి మొన్ననే ఆ సమస్యపై పండిట్ నెహ్రూ సుదీర్ఘ ప్రకటన చేసివున్నారని తిరుపతి చర్చ కూడా జరిగినదని శ్రీ మౌలంకర్ ప్రకటించారు.

గోవా విమోచనోద్యమం జరుగుతున్నంతకాలం అటి దుర్ఘటనలు తప్పవనీ, సభ్యులు వాటి గురించి ప్రధాని నెహ్రూకు వివరిస్తే ఆయన పార్లమెంటు సభ్యులకు వాటిని విషరించగలరని స్పీకర్ తెలియజేశారు.

గోరఖ్‌పూర్ పట్టణానికి ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో వరదల పెరుగుదల

లక్నో, ఆగస్టు 1—ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని రప్తి, గాగ్రా నదుల ఇంకా పొంగిపోతున్నవి. ముఖ్యంగా బారాబంకీ, దేవరియా జిల్లాలలో ఈ నదుల వరద ప్రమాదకరంగా వుంది. గోరఖ్‌పూర్ జిల్లాలో రప్తినది వరద గత 24 గంటలలోను మరొక మూడు అంగుళాలు వరకు పెరిగింది.

గోరఖ్‌పూర్ సమీపంలోని మోహర్‌వేంటర్ వద్ద ఎడిన గండి 700 అడుగుల దాకా పెరిగిపోయింది. ఈ గండి ద్వారా విస్తున్న వరద జిల్లాలోని పల్లపు ప్రాంతాలకు గోరఖ్‌పూర్ పట్టణంతూర్పు శివార్లను ముంచెత్తుతున్నది. ఒక రోడ్డుపై అడుగు ఎత్తున వరదనీరు పారుతున్నది. గోరఖ్‌పూర్ పట్టణంలోని బసంత్ టాకీస్ ఆపీసర్ బంగళా, జిల్లా అధికారులకు చెందిన మరొక రెండు బంగళాలలో వరద ప్రవేశించి, అక్కడినుంచి యూనివర్సిటీ ఆవరణలోనికి, ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ఆవరణలోనికి వరదనీరు ప్రవేశించింది.

ఈ పల్లపు ప్రాంతంలోని ప్రజలు ఇళ్ళవాకిళ్ళు వదలివేసి మిట్టప్రాంతాలకు వలస వెళ్ళారు.

డిబ్రూగర్ పట్టణానికి శాశ్వతంగా రక్షణ

డిబ్రూగర్, ఆగస్టు 1—మొయిజాన్ నుంచి రైల్వే కట్టవరకు 7 1/2 మైళ్ళ పొడవున మట్టి కట్టపోసి బ్రహ్మపుత్రానదినుంచి డిబ్రూగర్ పట్టణానికి శాశ్వతంగా రక్షణ చేకూర్చడానికి ఒక ప్లాను తయారుచేయబడినట్లు తెలుస్తున్నది.

ఈ మట్టి కట్ట ఎత్తు 8 అడుగులు వెడల్పు 24 అడుగులు వుంటుంది. వచ్చే శీతాకాలంలోనే ఈ కట్ట పోయబడగలదు.

దానికోపాటే డిబ్రూగర్ పట్టణంనుంచి వాననీరు, మురుగునీరు బయటికి పోవడానికి మురుగునీటి కాలవలను కూడా త్రవ్వి వాటిని పట్టణానికి దక్షిణంగా బ్రహ్మపుత్రా నదికి దిగువ భాగంలోనికి పెట్టగలరు.

బ్రహ్మపుత్రా నది వరద నేడుకూడా మరికొంత తీసింది. అయితే, ఇంకా డిబ్రూగర్ పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో వరదనీరు నిలిచి వుంది. వారం రోజులకు గానూ నేటినుంచి తిరిగి కోర్టులు, స్కూళ్ళు, కాలేజీలు తెరువబడినవి.

గుజరాత్‌లో వర్షాభావం

అహమ్మదాబాద్, ఆగస్టు 1—ఉత్తర గుజరాత్‌లో వర్షాభావంవల్ల వరిపంట పూర్తిగా కరవుపంట నాశనమైపోయింది. ఇంకొక వారం రోజులు ఇలాగే వర్షం పడకుండాపోతే మరికొంతకాలం పూర్తిగా ఎండిపోవచ్చును.

బొంబాయిలో కమ్యూనిస్టు ప్రొతంబడిన శామీల్ రైల్వే, కార్మికులు ట్రాన్స్‌పోర్ట్ పంచె లేని అధికారులతో మంగళవారం పాయింట్ టికి రాజీకి రాగలరని ఈ రాజీ ప్రతిపాదన విషయమై సాయంత్రం జరిగే సభలో చర్చించబడగలదని తెలుస్తున్నది.

హెచ్చరిక

మా వస్తువుల పట్ల అభిమానులైన వినియోగదారులు "మైసూరు ఇన్‌సెక్టిసైడ్సు కంపెనీ" ముద్రను చూచి మా ప్రసిద్ధి పొందిన మందులు మా వద్ద దొరుకును.

తయారుచేయువారు:

మైసూరు ఇన్‌సెక్టిసైడ్సు కంపెనీ

మద్రాసు-1

కృష్ణాదు జిల్లాలకు సోల్ ఏజంట్లు:

ఆలపాటి రామమూర్తి అండ్ కంపెనీ

హార్డువేరు మార్కెటు, విజయవాడ-1.

గమనిక: మా జిల్లాలలో ప్రతి వూరులో మా మందులు అమ్మటకు పలుకుబడి గల స్టాకిస్టులు కావలెను.

కడుపులో బాధలకు తీసుకున్నవల్లనే బిడ్డ అలా ఏడుస్తున్నాడు. బిడ్డ ఆనందం తల్లికి కూడా ఆనందం.

గ్రైప్ సిరప్

ఉత్పత్తిదారులు:

ది మైసూర్ ఇండస్ట్రియల్ & టెస్టింగ్ లాబరేటరీ లిమిటెడ్

మల్లేశ్వరం, బెంగుళూరు.

పంపిణీదారులు:

[illegible] 27, [illegible]



కిర్లోస్కర్ 5 పవర్ చెఱకు గానుగలు

కిర్లోస్కర్ 5 పవర్ చెఱకు గానుగలు అనేక సంవత్సరాలు సమర్థంగా పనిచేస్తాయి. అందువల్ల రైతుకు చాల వాడి మిగా గుండును.

కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్

కిర్లోస్కర్‌వాడి, డిస్ట్రిక్ట్ ఎస్. సతారా.

మద్రాసు రాష్ట్రానికి సోల్ డిస్ట్రిబ్యూటర్లు: ప్యారీ అండ్ కో లిమిటెడ్.

మీ మధురమైన ఎన్నిక

* [illegible] రాయల్ క్రీం బిస్కట్లు [illegible] ఎయిర్ కండిషన్ [illegible] [illegible]

జే. బి. మంఘారాం అండ్ కో గ్వాలియర్

[illegible]

(బ్రాంచి ఆఫీసు: 35/37, [illegible] మద్రాసు.

16

సంగ్రహ ప్రకటనలు

హిందూస్తాన్ స్టీల్ లిమిటెడ్

అడ్వర్టయిజుమెంటు నం. పి యస్-10

దిగువ ఉద్యోగములకు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ కింద [illegible] ఉద్యోగులకు అర్హులైన అభ్యర్థులనుండి [illegible] కోరబడుచున్నవి. [illegible] అనుభవమునుబట్టి జీతం నిర్ణయించబడును.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు:

జీతం స్కేలు: రూ. 600—40—1000—1000—50/2—1150.

కనీస అర్హత: బి. ఇ. (సివిల్) లేదా దానికి సమానమైన యితర డిగ్రీ అయినా.

వయస్సు: 45 సంవత్సరములు. (ప్రత్యేక సందర్భములలో సడలించబడును).

అనుభవము: పెద్ద మెటలు, ఫ్యాక్టరీ, ప్లాంటు నిర్మాణం, లేదా ప్రొఫెషనల్ సంస్థల యాజమాన్యం కింద [illegible] పని చేసిన (ప్రాజెక్టు పనిలో అయినా కనీసం 10 సంవత్సరాల [illegible] పదవిలో అనుభవం కలిగి వుండవలెను. పబ్లిక్ హెల్తు పనిలో అనుభవం కలవారికి ప్రాముఖ్య మివ్వబడును.

అసిస్టెంటు ఇంజనీర్లు: సివిల్)

జీతం స్కేలు. రూ. 275—25—500—ఇబి—30—650—ఇబి—30—800

కనీస అర్హత: బి. ఇ. సివిల్) లేదా దానికి సమానమైన ఏ యితర డిగ్రీ అయినా.

వయస్సు: 35 సంవత్సరం. ప్రత్యేక సందర్భములలో సడలింపబడును.

అనుభవము: కర్మాగార మెంటు, ఫ్యాక్టరీ, ప్లాంటు సంస్థలు, లేదా ప్రొఫెషనల్ యాజమాన్యం కింద నిర్మించబడిన ఏ పెద్ద (ప్రాజెక్టు పనిలో అయినా కనీసం 6 సంవత్సరముల బాధ్యతగల పదవిలో అనుభవం కలిగి వుండవలెను. పబ్లిక్ హెల్తు పనిలో అనుభవం కలవారికి (ప్రాముఖ్య మివ్వబడును.

అసిస్టెంటు ఇంజనీర్లు (మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్)

జీతం స్కేలు: రూ. 275—25—500—ఇబి—30—650—ఇబి—30—800.

కనీస అర్హత: ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగులో బి. ఇ. లేదా దానికి సమానమైన డిగ్రీ.

వయస్సు: 35 సంవత్సరం. ప్రత్యేక సందర్భములలో సడలించబడును.

అనుభవము: రివర్ పాక్సు, మెయింటెనెన్సు ఆఫ్ పవర్ హౌసెస్, యింజనుల్లు, ఓవర్ హెడ్ అండర్ గ్రౌండ్ కేబిల్ [illegible] మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ [illegible] బాధ్యతగల పదవిలో కనీసం 5 సంవత్సరాలు పని చేసి వుండవలెను.

చీఫ్ డార్ట్స్‌మన్:

జీతం స్కేలు: రూ. 300—20—500.

కనీస అర్హత: సివిల్ ఇంజనీరింగులో డిగ్రీ లేదా డిప్లమో.

వయస్సు: 45 సంవత్సరం.

అనుభవము: పెద్ద సివిల్ యింజనీరింగ్ పనులలో డిజైనింగు, ఎస్టిమేటింగు (డ్రాఫ్టింగ్ షిప్ వగైరాలలో కనీసం 10 సంవత్సరాల అనుభవము కలిగివుండాలి. స్పెసిఫికేషన్లు, ఎస్టిమేట్లు, (డ్రాయింగులు) చెయ్యగలిగి, టెండరు షెడ్యులు తయారు చెయ్యగలిగివుండాలి. రేటు అనాలిసిస్‌లో ప్రజ్ఞ్యాగా తెలిసి వుండాలి.

ఓవర్ సీర్లు:

జీతం స్కేలు: రూ 100-8-140-10-300

వయస్సు: 45 సంవత్సరం, (ప్రత్యేక సందర్భములలో సడలించబడును.

అర్హత: [illegible] కాబడిన స్కూళ్ళలో గాని, కాలేజీలో గాని [illegible] డిప్లమా గాని, సర్టిఫికెట్ గాని కలిగి వుండవలెను. ఈ పనిలో అనుభవము కలవున్న వారికి ప్రాముఖ్య మివ్వబడును.

సైనో గ్రాఫర్లు:

జీతం స్కేలు: రూ. 160-10-330.

వయస్సు: 35 సంవత్సరం.

అర్హత: (గ్రాడ్యుయేట్ అయివుండాలి. షార్టు హాండులో నిమిషానికి 120 మాటలు, టైపురైటింగులో నిమిషానికి 40 మాటలు స్పీడ్ వుండవలెను.

అనుభవము: కర్మాగార మెంటు లేదా ఫ్యాక్టరీ కర్మాగార మెంటు లేదా వ్యాపార సంస్థలో కనీసము 5 సంవత్సరముల అనుభవము కలిగివుండాలి.

ఉద్యోగం చేసే కవరుమీద సూపర్ స్క్రయిబ్ చేసి, [illegible] 30-8-55 వ తేదీ లోపల [illegible] హిందూస్తాన్ స్టీల్ లిమిటెడ్, 2 ఫెయిర్లీ ప్లేస్, కలకత్తాకు పంపవలెను.

ఎగ్జిక్యూటివ్ యింజనీరు [illegible] దరఖాస్తు ఫారాలు [illegible] రు. 5 [illegible] (పోస్టల్ ఆర్డరు) [illegible] హిందూస్తాన్ స్టీల్ [illegible] 2 ఫెయిర్లీ ప్లేస్, కలకత్తా [illegible] వచ్చును.

ప్రకటన

[illegible] క్యాలెండర్లు [illegible] Oriental Calender Manufacturing Co., Sec. 20, P. B. 11212 — Calcutta-14.

[illegible] శ్రీ ఎ. వి. [illegible] బి. ఎ., బి. ఎల్., ఎం. ఎల్. ఏ. [illegible]

ఎస్. [illegible]
[illegible]
ఆంధ్ర కాంగ్రెస్.

[illegible] 4 [illegible] రు. 100 [illegible] 2 [illegible] 3 [illegible] రు. 50/- [illegible] నెం. 15 - వి. సుబ్రహ్మణ్యం, బి. ఎ., బి. ఎల్., 14, అభిరామపురం, [illegible] మద్రాసు - 18.

టెండరు నోటీసు

గుంటూరుజిల్లా, గోవాడ గాను పంచాయతీ ఏరియాలోని ఈ దిగువ [illegible] మెటలు రోడ్లు మరమ్మత్తు చేయుటకు దిగువ సంతకం చేసిన వారిచే 8-8-55 తేదీ మధ్యాహ్నం 1 గంటల వరకు సీలు వేసిన టెండరులు తీసుకొనబడును. ప్రతి టెండర్ దారుడు ఆయా పనులకు [illegible] చూపబడిన డిపాజిట్టు సొమ్మును చెల్లించవలయును. మిగతా వివరములు ఆఫీసు పనిచేయు వేళలలో తెలుసుకొనవచ్చును.

పనియొక్క పేరు:

1. మెయిన్ బజారు మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట
ఎస్టిమేటు మొత్తం రు. 1850/-
చెల్లించవలసిన డిపాజిటు రు. 95/-
2. [illegible] వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 200/-
చెల్లించవలసిన డిపాజిటు రు. 100/-
3. రంగారావీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 1950/-
చెల్లించవలసిన డిపాజిటు రు. 100/-
4. [illegible] వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 2000/-
చెల్లించవలసిన డిపాజిటు రు. 100/-
5. ముత్తయ్య వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 1900/-
చెల్లించవలసిన డిపాజిటు రు. 95/-
6. మెయిన్ బజారు మార్జిన్లు వేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 1450/-
చెల్లించవలసిన డిపాజిటు రు. 75/-
7. హరిజన వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 1800/-
చెల్లించవలసిన డిపాజిటు రు. 90/-
8. గాంధీ వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 1800/-
చెల్లించవలసిన డిపాజిటు రు. 90/-
9. ఆనందయ్య వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట.
ఎస్టిమేటు మొత్తం రు. 1950/-
చెల్లించవలసిన డిపాజిటు రు. 100/-
10. అంబరా వీధి మెటల్ రోడ్డు మరమ్మత్తు చేయుట
ఎస్టిమేటు మొత్తం రు. 1600/-
చెల్లించవలసిన డిపాజిటు రు. 80/-

వరా: [illegible]

(సం) పి. చంద్రారెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు,
గోవాడ పంచాయతీ, 29-7-55.

23-8-55 [illegible] 4 [illegible] ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు [illegible]

1. [illegible]
ఎస్టిమేటు మొత్తం రు. 1500/-
డిపాజిటు రు. 75/-
2. [illegible] రు. 5300 [illegible] 17 [illegible] 5%
(సం) [illegible]
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు,
[illegible] పంచాయతీ, 29-7-55.

వేలము నోటీసు

[illegible] 38-40 [illegible] 10—8—55 [illegible]

[illegible] 1011 [illegible]

పశ్చిమ బెంగాల్‌లో వస్తు వినిమయానికి కొత్త ప్రణాళిక

ప్లానింగ్ కమిషన్ పరిశీలించగలదట

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేఖరి)

కలకత్తా, జూలై 31—పశ్చిమ బెంగాల్ గ్రామాలలో కొత్తగా అమలు జరుపబడు తున్న వస్తుమార్పిడి పద్ధతిని ఇండియా యొక్క ఇతర ప్రాంతాలలో కూడా అమలు జరపటానికి వీలున్నదేమో పరిశీలించవలసిందిగా ప్లానింగ్ కమిషన్ అడిగింది.

గ్రామ పరిశ్రమలపై సలహా ఇచ్చే నిమిత్తం ఇండియా ప్రభుత్వం కోర్కెపై పశ్చిమ బెంగాల్ దర్శించిన ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ యూజిన్ స్టాలీ ఈ ప్రణాళికను ప్రశంసిస్తూ, "ఆర్థిక, సాంఘిక రంగంలో అభివృద్ధిని సాధించే యత్నంలో యిదొక నూతన విధానము" అని పేర్కొన్నారు.

ఈ ప్రణాళిక కింద జరిగే వస్తువుల మార్పిడి వినిమయ పద్ధతిని పోలి వుంటుంది. ఆ మితేటప్పుడు దేనికి వేయి పొర... మార్పిడి జరిగే వస్తువుల విలువ యిక్కడి మార్కెట్ రేట్ల ప్రకారం జరుగుతుంది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు శ్రీ వి. టి. కృష్ణమాచారికి అందజేసిన నివేదికలో కింది విధంగా పేర్కొనబడింది:—

"ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రయోగదశను దాటిపోయింది. రాష్ట్రంలో 500 గ్రామాలకు పైగా ఇప్పుడీ ప్రణాళికను అనుసరిస్తున్నవి. అన్ని తరగతులకు చెందిన చిన్న ఉత్పత్తిదారులందరు—కర్మకారులే కాక, వ్యవసాయదారులు, రోజుకూలీ చేసే వారు, వృత్తులలో వున్నవారు కూడా—దీనిలో పాల్గొంటూ, తమ రాబడిని వృద్ధిచేసికొంటున్నారు."

వీరిసంఖ్య 2,000 వరకు వుంటుంది.

ఈ విధంగా కలిగిన రాబడి పెట్టుబడుల కింద వినియోగించడం జరుగుతున్నది.

మద్యనిషేధం అమలులో రాష్ట్రాలకు సహాయం

మాదకౌషధాల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ, ఆగస్టు 1—

వివిధ రాష్ట్రాలు మద్య జరిపే మాదకౌషధాల వాణిజ్య వ్యాపారాలపై కొన్ని నిర్బంధాలు విధించే నిమిత్తం ప్రవేశపెట్టబడిన బిల్లును లోక్‌సభ నేడు ఆమోదించింది. రాష్ట్రప్రభుత్వాలు మద్యనిషేధాన్ని క్రమబద్ధంగా అమలు జరపగలిగేటట్లు తోడ్పడడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం.

మద్యనిషేధం అమలులో రానవచ్చిన కొన్ని లోపాలను వరిదిద్దే నిమిత్తమే ఈ బిల్లు ప్రవేశపెట్టబడిందని డిప్యూటీ వాణిజ్య మంత్రి శ్రీ సత్యానంద కనుంగో పేర్కొన్నారు.

బిల్లుపై నేడు తిరిగి చర్చ ప్రారంభం కాగానే మిసెస్ యు. ఆర్. భారతి (కాంగ్రెస్ - బొంబాయి) ప్రసంగిస్తూ, ఈ బిల్లులో యింకా కొన్ని మార్పులు చెయ్యవలసి వున్నదని, నేరం రుజువైతే సబ్-ఇన్‌స్పెక్టర్ హోదాకు తక్కువ కాని ఉద్యోగులకు జరిమానాలు వేయాలని, లేకపోతే అమాయకులు కష్టాలు పడతారని అన్నారు.

శ్రీమతి సుచేతా కృపలానీ (పి. ఎస్. పి.-ఢిల్లీ) బిల్లును సమర్థిస్తూ, ఈ దేశంలో మద్యనిషేధం అమలుజరగాలని మనం కోరుకుంటే ఈ చట్టం అత్యావశ్యకమని పేర్కొన్నారు.

అనవసరంగా ఈ బిల్లు వర్తించకుండా మినహాయించాలని అలా జరగకపోతే ఈ బిల్లు ఆయుర్వేదౌషధాలకు వ్యాపకంగా వర్తింపజేయగలదని శ్రీ ఎ. కె. గోపాలన్ హెచ్చరించారు.

అసలు మద్యనిషేధమే విఫలమయిందని ప్రజలు అభిప్రాయపడుతున్న ఈ తరుణంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం తొందరపాటని శ్రీ బీజవాడ రామచంద్రారెడ్డి గారు (స్వతంత్ర ఆంధ్ర) విమర్శించారు.

మిసెస్ (ఫ్రాంక్ ఆంథోని (నామినేటెడ్) మాట్లాడుతూ తాను బిల్లును వ్యతిరేకించ కానని, అయితే, ప్రభుత్వం ముందు వెనకల ఆలోచించి తొందరపడి వ్యవహరిస్తున్నదని, మాదకౌషధాల విషయంలో మద్యనిషేధం విఫలం కాలేదని, మద్యానికి ప్రత్యామ్నాయంగా వాటిని ఎక్కువ ప్రజలు వినియోగించి, ఆరోగ్యం కోల్పోతున్నారని, యిందువల్లనే మద్యనిషేధం విఫలమౌతున్నదని అన్నారు.

శ్రీ వి. బి. గాంధీ (కాంగ్రెస్-బొంబాయి) ప్రసంగిస్తూ, బొంబాయిలో మద్యనిషేధంలో మనం చాలా అందోళన కలిగిస్తున్నదని, 1950 లో బొంబాయికి 24,843 పౌనుల మాదకౌషధాలు దిగుమతి చేసుకోబడగా, 1953 లో ఏటేట దిగుమతులు 26 లక్షల పౌనులకు మించినవని తెలియజేశారు.

ఆయుర్వేదౌషధాలకు ఈ బిల్లు వర్తించకుండా చెయ్యాలని శ్రీ ఆర్. వి. దులేకర్ (కాంగ్రెస్-యు. పి.) ప్రభుత్వాన్ని కోరుతూ మద్యనిషేధం విజయవంతమయ్యేటట్లు చెయ్యడానికి ప్రభుత్వం దర్యాప్తు గైకొంటే తనకు అభ్యంతరం లేదని, కాని ప్రభుత్వం ఈ బిల్లుద్వారా ఆయుర్వేదాన్ని అణగద్రొక్కాలని చూస్తున్నదని పేర్కొన్నారు.

ఈ బిల్లుపట్ల ప్రభుత్వోద్యోగులకు విశేష అధికారాలు సంక్రమిస్తున్నాయని; కేవలం శాసనం ద్వారా మద్యనిషేధం అమలు జరిగిపోజాలదని, దీనివల్ల అవినీతి లంచగొండితనం పెరిగి పోగలవని శ్రీ ఎస్. ఎస్. మోరే (స్వతంత్ర-బొంబాయి) చెప్పారు.

డిప్యూటీ వాణిజ్య, పారిశ్రామికమంత్రి శ్రీ సత్యానంద కనుంగో చర్చకు సమాధానమిస్తూ, వివిధ రాష్ట్రాలమధ్య జరిగే కొన్ని మాదకౌషధాల వాణిజ్య వ్యాపారాలపై కొన్ని నిర్బంధాలు విధించడమే ఈ బిల్లు పరిమిత లక్ష్యమని మద్యనిషేధం అమలులో కాన వచ్చిన కొన్ని లోపాలు యిందువల్ల నివారణ కాగలవని తెలియజేశారు.

సభవారు బిల్లుకు తొలి సమ్మతి తెలిపారు.

బిల్లుపై క్లాజువారీ పరిశీలన జరిగినప్పుడు, నేరాల విచారణ విషయమై బిల్లులో పొందు పరచబడిన నిబంధనను పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ, (ఫ్రాంక్ ఆంథోనీలు విమర్శించారు.

ఈ నిబంధన రాజ్యాంగంలోని 14 వ సూత్రానికి విరుద్ధమని మిస్టర్ ఫ్రాంక్ ఆంథోని పేర్కొన్నారు.

కోర్టులు త్వరగా కేసుల విచారణ పూర్తి చెయ్యడానికి ఈ క్లాజు ఉద్దేశించబడిందని శ్రీ కనుంగో చెప్పారు.

పండిట్ భార్గవ సవరణను ఉపసంహరించుకున్న తరువాత సభవారు క్లాజు ఆమోదించారు.

ఎనిమిదవ క్లాజుకు పండిట్ భార్గవ ప్రతిపాదించిన సవరణను సభవారు ఆమోదించారు.

మాదకౌషధాలు కల వ్యక్తితోపాటు వున్న వారిని అరెస్టు చెయ్యనక్కరలేదని ఈ సవరణ నిర్దేశిస్తున్నది.

తప్పుడు సమాచారం అందజేసేవారికి శిక్షను కాని, జరిమానాను కాని విధించాలని నిర్దేశించే నిమిత్తం బిల్లులో ఒక కొత్త క్లాజు చేర్చబడింది.

తక్కిన క్లాజులన్నిటినీ మార్పే మీ లేకుండా సభవారు ఆమోదించారు. బిల్లు చివరకు ఆమోదించబడింది.

మద్యనిషేధ ప్రచారానికి అనధికార సంఘాలు

అసెంబ్లీ చర్చలో సూచనకు మంత్రి డాక్టర్ నాగేశ్వరరావుగారి సమ్మతి

కర్నూలు, ఆగస్టు 1—మద్య నిషేధాన్ని కచ్చితంగా, అవసరమైన రీతిని చట్టాన్ని సవరించి, అమలు జరపాలని ఆంధ్ర ప్రభుత్వం నిశ్చయించుకున్నదని మద్య నిషేధ శాఖా మంత్రి డాక్టర్ ఎ. బి. నాగేశ్వరరావుగారు నేడు అసెంబ్లీలో ప్రకటించారు.

మద్యనిషేధ కార్యాచరణపై అసెంబ్లీ చర్చకు సమాధానం చెబుతూ, రామమూర్తి కమిటీవారు రాష్ట్రం అంతటా పర్యటించి నప్పటికీ, మద్యనిషేధ సమస్యపై దాని నివేదిక మరొక రకంగా వుండేది కాదని కూడా అన్నారు. ఐక్య కాంగ్రెసు పార్టీ ఎన్నికల విజయానికి మద్యనిషేధాన్ని బలపరచిందని, ఆ పార్టీ సభ్యులు హెచ్చుమంది ఎన్నికైవచ్చినందున, ఈ సమస్యపై తిరిగి రెఫరెండం తీసుకో వలసిన అవసరం అంటూ వుండదని కూడా అన్నారు.

రామమూర్తి కమిటీ నివేదికను పూర్తిగా పరిశీలించడం జరగాలని, దానిలోని కొన్ని సూచనలను అమలు జరుపుతున్నారని, మిగిలిన వాటినిగురించి కూడా క్రమక్రమంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ యిచ్చారు.

మద్యనిషేధాన్ని గురించి ప్రచారం చేయడానికి అనధికార సంఘాలను నియమించాలనే సూచనను అంగీకరించారు. మద్యనిషేధాన్ని దిగ్విజయం చేయాలన్న ఉద్దేశంతోనే దాని బాధ్యతను పోలీసుశాఖకు అప్పగించి పెట్టడం జరుగుతున్నామని స్పష్టం చేశారు.

కేపిటలును పంచదారగా తయారు చేయడానికి శ్రీ ఎస్. వెంకటయ్యగారు తయారు చేసిన పథకాన్ని త్వరితంగా అమలుజరపడానికి అవకాశం లేకపోయిందని, అందుకు కావలసిన యంత్రాలు పశ్చిమాలు విదేశాలనుంచి రావలేదని చెప్పారు.

నల్లబెల్లం పరిశ్రమ విషయంలో 1952 లో నష్టము చేసినంతగా యిప్పటికి నష్టపోయి లేదని వివరించారు.

వీరాను వాడుకలో పెట్టడాన్ని గురించి ప్రస్తావిస్తూ, దానిని సానియంగా వాడవచ్చునని, అది బలవర్ధకమని, పులిసిన వెంటనే బెల్లంగా మార్చు చేయవచ్చునని కూడా మంత్రి డాక్టర్ నాగేశ్వరరావుగారు వివరించారు.

మద్యనిషేధాన్ని కటుదిటంగా అమలు జరిపే బాధ్యతలను పంచాయతీలకు అప్పగించే విషయం పూర్తిగా పరిశీలించగలమని, గ్రామాలలో వుండే కక్షలను కూడా ఈ సందర్భంలో గమనించాలని సూచించారు.

మారిటైమ్ కార్మికులలో నిరుద్యోగాన్ని తొలగించడానికి జరుగుతున్న పరిశీలనలు [illegible]

[illegible] శ్రీ [illegible] మద్య [illegible] మంత్రి [illegible] 1952 లో [illegible]

[illegible] నిషేధం అమలు జరపాలని కోరుతూ ... పరిస్థితి మరీ అన్యాయమైనదని ... అమలుజరపాలని కోరారు. శ్రీ వి. కూర్మయ్యగారు (కాంగ్రెసు) ప్రజలు మద్యనిషేధాన్ని కోరుతు న్నారని, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ... 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే పరిమితంగా మద్యం పర్మిట్లు యివ్వాలని కోరారు.

శ్రీ టి. గోపాలకృష్ణగుప్తగారు (కాంగ్రెసు) మద్యనిషేధ చట్టాన్ని ధిక్కరించేవారిపై జుల్మానాలు విధించే అధికారం పంచాయతీ బోర్డులకు యివ్వాలని సూచించారు. శ్రీ రంగనాథ మొదలియార్ గారు (సోషలిస్టు) మద్యనిషేధం విఫలమైనందునే దొంగ సారా కాయడం వగైరాలు జరుగుతున్నవని అంటూ క్రమక్రమంగా మద్య నిషేధాన్ని అమలు జరపాలని సూచించారు. శ్రీ బి. అప్పారావుగారు (కాంగ్రెసు) కల్లుగీత కార్మికులు నిరుద్యోగం వల్లనే మద్యనిషేధానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నందున మాజీ కల్లుగీత వారికి పని చూపాలని ... అన్నారు. శ్రీ [illegible] (కాంగ్రెసు) ఎక్సయిజు శాఖలో అవినీతి, లంచగొండితనంవల్లనే మద్యనిషేధం విఫలమైనదని అన్నారు. శ్రీ డి. సుబ్బారావుగారు (కమ్యూనిస్టు) మద్యనిషేధ సమస్యపై రామమూర్తి కమిటీ నివేదికను ... చేయాలనీ ... [illegible] శ్రీ [illegible] 1952 లో మద్య [illegible] ... మాత్రం ... వున్న పరిస్థితి మరీ అన్యాయమైనదని ...

[illegible]

విషకలుషిత మద్యాల మూలంగా అంధత్వం

న్యూఢిల్లీ, ఆగస్టు 1—నేడు లోక్‌సభలో మాదకౌషధాల కంట్రోలు బిల్లుపై జరిగిన చర్చలో మిసెస్ (ఫ్రాంక్ ఆంథోని ప్రసంగిస్తూ మద్రాసు రైల్వే కాలనీలోని వారిలో పదిమంది అంధులయ్యారని, మద్యనిషేధం కారణంగా విషాలు కలిగించే అనారోగ్యకరమైన పదార్థాలను స్వీకరించడం వల్ల వారికి అంధత్వం ప్రాప్తించిందని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల తేదీలు

అప్పుడే చెప్పడం కష్టమని లోక్‌సభలో న్యాయమంత్రి వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 1—లోక్‌సభలో నేడు హెచ్. వి. కామత్ ప్రశ్నకు సమాధానమిస్తూ వచ్చే జనరల్ ఎన్నికలు ఎప్పుడు జరిగేదీ ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు.

రాజ్యాంగ సభలోని 9 వ షెడ్యూలు ప్రకారం రాష్ట్రాల పరిపాలన పునర్విభజన సంఘం నివేదికపై ఆధారపడి వుండగలదు. కాదా అది ప్రకటించిన ఆ నివేదిక వచ్చి, దానిని ప్రభుత్వం పరిశీలించే వరకు ఏమీ చెప్పజాలమని కూడా శ్రీ బిశ్వాస్ అన్నారు.

ఆంధ్ర, తిరువాన్కూర్-కొచ్చిన్ యూనియన్, పెప్సూలలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలోను అసెంబ్లీలకు, పార్లమెంట్‌కు ఎన్నికలను ఒకసారి జరపాలని ఎలక్షన్ కమీషనర్ సలహా యిచ్చినారని అది ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ చేసిన అనేక ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు.

ఖైదీల పట్ల ఆదరణ

లోక్‌సభలో పండిట్ పంత్ హామీ

న్యూఢిల్లీ, ఆగస్టు 1—కోర్టులలో ఖైదీలను హాజరుపెట్టేటప్పుడు విధానాన్ని సులభతరం చేసే నిమిత్తం హోంమంత్రి పండిట్ పంత్ ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ నేడు ఆమోదించింది. ఈ సందర్భంలో పండిట్ పంత్ యిలా అన్నారు:

"ఖైదీలను సంస్కరించడానికి తగిన ఉపాయం చూడాలి. ఏ ఖైదీనైనా ప్రస్తుతం అమానుషంగా చూస్తుంటే నేను అందుకు చాలా విచారిస్తున్నాను. ఏ ఖైదీకి అసౌకర్యం కలిగించ కూడదు. ఇవన్నీ మన పరిపాలనా విధానానికి విరుద్ధమైనవి. ఖైదీలను చాలా మర్యాదగా చూడాలని, గౌరవప్రదంగా అవసరమైన మేరకే వారిపై నిర్బంధాలు విధించాలని నేను ఒప్పుకొంటాను. అంతకు మించి వారిని నిర్బంధంలో ఉంచి పెట్టకూడదు.

ఢిల్లీలో సోమవారంనాడు 30 మంది గోవా సత్యాగ్రహులు పలంటీర్లు ప్రదర్శనలు జరుపగా వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు.

వీరు పార్లమెంటులో ప్రవేశించబోగా పోలీసులు నిరోధించి చెదరగొట్టడానికి లాఠీచార్జి చేశారు.

అమెరికన్ ఉక్కు పరిశ్రమల యజమానులు

న్యూయార్కు, జూలై 29—అమెరికన్ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నవారి సంఖ్యకంటె వాటిలో షేర్లున్న అమెరికనుల సంఖ్య ఎక్కువ.

అమెరికన్ ఇనుము, ఉక్కు పరిశ్రమల సంయుక్త సంఘం [illegible] నివేదికలో ఇంకా కిందివిధంగా తెలియజేసింది

"ఈ సంవత్సరం ఆరంభంలో 7,70,000 మంది అమెరికనులకు ఈ పరిశ్రమలలో షేర్లు వున్నాయి. అయితే, అప్పటినుంచి ఈ సంఖ్య ఇంకా పెరిగివుంటుంది:

"ఈ సంవత్సరం ఆరంభంలో ఇనుము ఉక్కు పరిశ్రమలలోను, వీటికి సంబంధించిన రంగాలలోను 7,62,830 మంది పనులలో వినియోగించబడి వున్నారు. గనులలోను, సరకు రవాణాలలోను, గిడ్డంగులలోను, ఉక్కు వస్తువులను ఉపయోగించే ఇతర వ్యాపారాలలోను వున్నవారందరి సంఖ్య దీనిలో చేర్చ బడింది.

అన్నారు శ్రీ కె. వి. కృష్ణారావుగారు (కాంగ్రెస్) గత ఎన్నికలలో కాంగ్రెస్ [illegible] ... ఆ [illegible] ... శ్రీ పి. వెంకటరమణయ్యగారు (కాంగ్రెసు) ... [illegible] శ్రీ జి. [illegible] (పి. ఎస్. పి.) [illegible] ...

[illegible] మంత్రి డాక్టర్ నాగేశ్వర [illegible] ... అమలుపరచాలని ... [illegible] ... ఆమోదించబడింది.

సబ్బుపై ఎక్సయిజ్ ఉత్పత్తి పన్ను మినహాయింపు

న్యూఢిల్లీ, జూలై 31— వాటి ఉత్పత్తి విషయంలో కొన్ని షరతులను పాటించే సబ్బుపై ఎక్సయిజ్ సుంకాన్ని మినహాయించింది. సందువల్ల సన్నకారు సబ్బు ఉత్పత్తిదారులకు చిక్కులు కలుగుతున్నవని చెయ్యబడిన విన్నపాలను ప్రభుత్వం పరిశీలించిన మీదట ఈ రకం ఉత్పత్తిదారులకు కొంత వెసులుబాటు కలుగజెయ్యడం అవసరమేనని భావించింది. అందువల్ల దేశంలో ఉత్పత్తి జరిగే ఏడుగంటల సబ్బులో మొదటి 125 టన్నులను, టాయిలెట్ సబ్బులో మొదటి 30 టన్నులను—ఆ సరకును ఉత్పత్తిదారు అయిన 1955 ఆగస్టు ఒకటవ తేదీ మొదలు 1956 మార్చి 31 వ తేదీ లోగా విడుదలచేస్తే మినహాయించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

పైలట్ బుల్ ఫోర్టు, కంట్ మిల్ పోర్టు తప్ప తక్కిన అన్ని రకాల మిల్ పోర్టులను మొదట వెయ్యి టన్నులకు ఎక్సయిజ్ సుంకాన్ని మినహాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 1955 ఆగస్టు ఒకటవ తేదీ నుంచి 1956 మార్చి 31 వ తేదీ లోపల విడుదల చెయ్యబడే సరకుకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది.

బొంబాయిలో విమానానికి స్వల్ప ప్రమాదం

బొంబాయి, ఆగస్టు 1—నేటి ఉదయం బెంగుళూరునుంచి బొంబాయి వచ్చిన డకోటా విమానం శాంతాక్రుజ్ విమానాశ్రయంలో దిగుతూవుండగా కొద్దిగా ప్రమాదం సంభవించింది. అయితే, ప్రయాణీకు లెవ్వరికీ ప్రమాదం సంభవించలేదు విమానం దిగుతూ వుండగా, ఈ ప్రమాదం సంభవించి ఒక్కసారిగా అకస్మాత్తుగా విమానం ఎగిరిపడిందని. అయితే ప్రయాణీకు లెవ్వరికీ గాయాలు తగులలేదని తెలుస్తున్నది. ప్రయాణీకులలో ఇండియా ప్రభుత్వం మాజీ వాణిజ్యశాఖ మంత్రి శ్రీ సి. హెచ్. భాభా వున్నారు.

రేడియో

(ఆగస్టు [illegible] గురువారం)

విజయవాడ: 357.1 మీటర్లలో [illegible] 6-50 స్వాగతం; 6-55 ప్రారం[illegible]; 7-0 (తె. వా); 7-15 [illegible]; 7-30 [illegible]; 8-0 (ఆం. వా); [illegible] 12-30 [illegible]; 1-0 [illegible]; 1-30 [illegible]; 1-40 (హిం. వా.); 2-0 [illegible]; 2-15 [illegible] విద్యార్థులకు—'[illegible]' [illegible]; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు—[illegible]; [illegible] 5-30 [illegible] [illegible] (వి); 6-0 సంగీత శిక్షణ; 6-15 [illegible]; 6-25 [illegible]; 6-30 గ్రామస్థుల కార్యక్రమం [illegible]; 7-0 (తె. వా); 7-15 [illegible]; 7-30 [illegible]; 7-45 (వి); 8-0 [illegible]; 8-15 [illegible]; 9-0 (ఆం. వా); 9-15 గీతావళి: [illegible]; 9-30 (వి); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో [illegible] 6-50 స్వాగతం; 6-55 నేటి కార్యక్రమ వివరణ; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఆర్. రాజగోపాల్; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 [illegible]; [illegible] (వి); [illegible] 1-30 (వి); 1-40 (హిం. వా); 1-50 (వి); 4-30 (వి); సాయంత్రం: 5-30 ఎస్. [illegible] (వా); 6-0 (ఆం. వా) — [illegible] ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-25 [illegible]: 7-0 (న్యూ. వి); 7-30 [illegible] (క); 9-0 (ఆం. వా); 9-15 [illegible] (ఆం); 9-30 (న్యూ. వి); 10-0 (వి); 10-30 ప్రసార సమాప్తి.

(8 వ కాలం తిరువాయి)

[illegible] (వి); 10-0 (వి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో [illegible] 6-50 (వి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 సీతారామ [illegible]; 7-45 [illegible] (గీ); 8-0 (ఆం. హిం. వా); 8-30 [illegible]; మధ్యాహ్నం 12-30 (వి); 1-0 [illegible]; 1-45 (వి); 1-50 (తె. వా); 3-30 [illegible]; సాయంత్రం 5-30 [illegible]; 6-0 సాహిత్య కార్యక్రమం (హిం); 6-40 [illegible]; 6-45 [illegible]; (వి); [illegible]: 7-0 (తె. వా); 7-15 [illegible]; [illegible] 8-0 [illegible] 8-15 [illegible] (గీ. ప); 8-30 (న్యూ. వి); 9-0 (ఆం. ఇ. వా); 9-30 ఎమ్. సీతారామానుజాచారి. 10-0 [illegible]; 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో [illegible] 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (న్యూ. వి); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 [illegible]; 1-0 (వి); 1-30 (ఆం. వా); 1-40 (వి); 1-50 (తె. వా); 2-0 [illegible] (వి); 2-15 [illegible]; 4-0 [illegible]; సాయంత్రం 6-15 [illegible]; 6-25 [illegible]; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 [illegible]; 7-45 (వి); 8-15 [illegible]; [illegible] ఎస్. వి. ఎస్. నారాయణ [illegible]; 9-30 [illegible] అయ్యర్: [illegible]

(మిగతా 7 వ కాలంలో).



డబ్బాలలో సీలు చేయబడిన బార్లీ-నిర్భయముగా వాడవచ్చును

రాబిన్సన్స్ పెర్ల్ బార్లీ శ్రేష్టమైన గింజల నుండి తయారు గాబడినందువలన పుష్టి, పోషణనిచ్చి సులభముగా జీర్ణమగును. ఆరోగ్యప్రదమగు రీతిని డబ్బాలలో నింపబడినది గావున చంటిపిల్లలకు, దుర్బలులకు, బాలెంతరాళ్లకు నిర్భయముగా వాడుక చేయవచ్చును.

రాబిన్సన్స్ పెర్ల్ బార్లీనే కోరండి

ప్రతి బార్లీగింజ పరిశుద్ధమైనది

కుటుంబానికి అనుకూలమైన ప్యాకెట్‌లో సున్న 'అనాసిన్' కొనండి.



ప్రతి పర్యాయము 32 మాత్రల 'అనాసిన్' ప్యాకెట్ కొనుటవల్ల మీరు 4 అణాలను ఆదా చేసుకొనెదరు. ఈ ప్యాకెట్, ఎల్లప్పుడు చేతిలో సిద్ధంగా 'అనాసిన్'ను ఉంచుకొనగోరు కుటుంబముల కొరకు ప్రత్యేకంగా ఉద్దేశించబడినది. ఎందుకంటే ఇది నొప్పులనుంచి శీఘ్రవిముక్తికి 4 మందులను కలిగియున్నది.

1. క్వినైన్: అతిశక్తి నిచ్చు దోషరహిత మరియు జ్వరనివారణి యని ప్రఖ్యాతి గాంచిన ఔషధసమ్మేళనం. జ్వరాన్ని అరికట్టుటలో దానితో సాటిలేనిది.
2. కఫీన్: బలహీనానికి మరియు దిక్కుతోచకుండుటకు తగిన ఔషధముగా విరివిగా వాడబడుచున్నది.
3. ఫినాసిటిన్: తీవ్రమైన బాధా నివారణ మరియు జ్వర నివారణి యని ఖ్యాతి గాంచినది.
4. అసెటైల్ సాలిసిలిక్ ఆసిడ్: ఇది తలనొప్పి మరియు అలాంటి వివిధ బాధలను పోగొట్టుటకు ఉపయోగపడుచున్నది.

'అనాసిన్' లోని యీ నాలుగు మందులు, జలుబు, తలనొప్పి, [illegible] మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రంగా సురక్షితమైన [illegible] [illegible]

ఎల్లప్పుడును అనాసిన్ బిళ్ళలే కావలెననికోరండి

చీరాలలో జిల్లా మునసబుకోర్టు

స్థానికుల విజ్ఞప్తి

చీరాల, జూలై 31 — [illegible] జిల్లా మునసబుకోర్టు [illegible] గంటలు [illegible]

[illegible] జిల్లా మునసబుకోర్టు [illegible] అని కోరారు.

[illegible] ఈ విషయమై తమ శ్రద్ధగా ఆలోచిస్తామని [illegible] న్యాయమూర్తి వాగ్దానం చేశారు.

దగ్గులకు పడిశెముకు

వెంటనే ఉపయోగించండి:

ఛాంబర్లెన్స్ దగ్గునివారిణిని వెంటనే యివ్వండి మీ పిల్లలకు అది యిష్టం ప్రతి మోతాదు అప్యాయంగా స్వీకరిస్తారు శ్రేయం కలిగించి, ఉపశమనం కలుగజేస్తుంది.

CHAMBERLAIN'S COUGH REMEDY

చేంబర్లెన్స్ దగ్గు నివారిణి ఇంగ్లండులో తయారైనది.

ఏజెంట్లు: మోతీ అండ్ కో. 134, 35, నైనియప్ప నాయకన్ వీధి, మద్రాసు-3.

GOOD QUICK SURE

సెవిల్స్

Cutanit



టంగ్‌స్టన్ కార్బైడ్ పరికరములు, మరియు కొనలు

ఇప్పుడు ఇండియాలో తయారు చేయబడుతున్నవి

VOLTAS

వోల్టాస్ లిమిటెడ్

తాటిబెల్లానికి గిట్టుబాటు ధర

కృష్ణాజిల్లా నీరాపరపతి సంఘాల యూనియన్ విజ్ఞప్తి

బందరు, జూలై 31 — కృష్ణాజిల్లా తాటిబెల్లం, నీరా పరపతి సంఘాల యూనియన్ సమావేశం 24 వ తేదీన బందరు ఆంధ్ర కేసరి పత్రిక కార్యాలయంలో శ్రీ అంకెం వెంకటపతిగారి అధ్యక్షతను జరిగింది. సమావేశానికి జిల్లాలోని అన్ని తాలూకాల నుంచి సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉత్తర జిల్లాలనుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరైనారు.

సమావేశాన్ని బందరు తాలూకా కాంగ్రెసు సంఘ ఉపాధ్యక్షులు శ్రీ పుష్ప సుబ్రహ్మణ్యంగారు ప్రారంభించారు. ప్రస్తుతం సొసైటీల ఆవశ్యకత, లోగడ ట్రిబ్యూనల్ వల్ల సొసైటీలలో కల్గిన అనేక లోపములను ఆయన తెలియజేశారు. నిర్మాణ ముఖ్యంగా యూనియన్ వల్ల కలుగగల సౌకర్యములు వివరంగా చెప్పారు.

తదుపరి అధ్యక్షులు శ్రీ అంకెం వెంకటపతిగారు తమ ఉపన్యాసంలో మద్యపాన నిషేధం చట్టం తరువాత, గీతపనివారల కష్టనష్టములను వివరించి ప్రభుత్వం గీతపనివారలకు ఐక్యకాంగ్రెసు ప్రణాళిక ననుసరించి, సత్వరముగా జీవనభృతి కల్పించుటకు తలపెట్టిన సంఖ్యాసేకరణ విధానం ఈలోగా ప్రభుత్వం లోగడ వున్న నీరా తాటిబెల్లం పరపతి సంఘాల నన్నిటిని పునరుద్ధరిస్తూ, అదనంగా 50 సొసైటీలకు లైసెన్సులు యిచ్చుటకు చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకొని ఆ సొసైటీలను సక్రమ పద్ధతులలో నడిపించాలని ఆయన చెప్పారు.

తదుపరి శ్రీ సింహాద్రి సుబ్బారావు, శ్రీ బొండాడ సుబ్బారావు, శ్రీ గుబ్బల మీరయ్య, శ్రీ జి. వి. గౌడ్, శ్రీ కొపనెల్ల గణపతిగార్లు మాట్లాడారు.

తదుపరి దిగువ తీర్మానములు ఏకగ్రీవంగా సమావేశంలో ఆమోదించారు.

జిల్లాలోని రిజిస్టరయిన, రిజిస్టర్ కాబోయే నీరా, తాటిబెల్లం పరపతి సంఘముల యూనియన్ నిబంధనలకు, రాష్ట్ర యూనియన్ సబ్-కమిటీ అజమాయిషీకి లోబడి వ్యవహరించాలి.

ప్రభుత్వం గత సొసైటీలను పునరుద్ధరిస్తూ అదనంగా లైసెన్సులు 50 సొసైటీలకు కాక యింకా ఎక్కువ సొసైటీలకివ్వాలి.

తయారు కాబడే తాటిబెల్లం గిటుబాటుధర నిర్ణయించి కొనుగోలు సంఘాలద్వారా సరకు విడుదల చేయించాలి.

సొసైటీలలో తయారుకాబడే పంచదార ఫ్యాక్టరీలకు మార్కెటులో చెరుకువల్ల తయారు కాబడే పంచదారతోపాటు రేటు నిర్ణయించి, ప్రభుత్వం సరకు విడుదలబాధ్యత వహించాలి.

తీసివేయబడ్డ లైసెన్సులు యిచ్చే అధికారం వివిధ శాఖలనుంచి తప్పించి ఒక్క కో-ఆపరేటివ్ డిపార్టుమెంటువారి అధ్యవేక్షణలో వుంచినాను ఐక్యకాంగ్రెసు ప్రణాళిక ననుసరించి వెంటనే మద్యపాననిషేధ చట్టం అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ తీర్మానించడమైనది.

ఏమ్ముట యూనియన్‌కు కమిటీగా దిగువ పేర్కొన్నవారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు:

అధ్యక్షులు శ్రీ అంకెం వెంకటపతిగారు (బందరు), ఉపాధ్యక్షులు శ్రీ సుబ్బరామయ్య అక్కయ్యగారు (నందిగామ) ప్రధాన కార్యదర్శి శ్రీ పుష్ప సుబ్రహ్మణ్యంగారు (అర్తమూరు). సహాయ కార్యదర్శి శ్రీ ఏడం బల్లెయ్యగారు (కంకిపాడు).

యూనియన్ నిబంధనలు తయారుచేయుటకు వివిధ తాలూకాలోని సొసైటీలను చి ఆరుగురికి మించకుండా కార్యవర్గ సభ్యులుగా కో-ఆప్ చేసుకొనుటకు అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శికి అధికారమిస్తూ తీర్మానించడమైనది. సమావేశం శ్రీ యార్లగడ్డ గంగయ్యగారి అభివందనములతో ముగిసినది.

నీటితీరువ హెచ్చింపుకు నిరసన

తూర్పు కృష్ణాజిల్లా కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానం

బందరు, జూలై 31 — తూర్పు కృష్ణాజిల్లా కాంగ్రెసు కార్యవర్గం 29 వ తేదీన బందరులో శ్రీ మున్నెల వెంకట కృష్ణారావుగారి అధ్యక్షతను సమావేశమై నీటి తీరువను గురించి దిగువ తీర్మానం ఏకగ్రీవంగా చేశారు:

"నీటి తీరువను ప్రభుత్వం పెంచడం అన్యాయమని, ఈ కమిటీవారు తమ అభిప్రాయం తెలియజేస్తూ, నీటి తీరువను పెంచడాన్ని విరమించుకోవలసిందిగా ఆంధ్ర ప్రభుత్వాన్ని ఈ సమావేశం కోరుతున్నది."

సమావేశానికి 12 మంది సభ్యులు హాజరైనారు.

ఆరణి ప్రాజెక్టు క్రింద మునిగిపోగల భూముల పరిశీలన

నగరి, జూలై 28 — ఆరణి నదీ ప్రాజెక్టు వల్ల మునిగిపోగల భూములను, వాటికి రైతులకు చెల్లించే నష్టపరిహారాన్ని పరిశీలించడానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ యస్. యాగంటిగారు పుత్తూరులో రెండు రోజులు మకాం చేశారు. శ్రీ యాగంటిగారు నేటి ఉదయం ఆరణియారు ప్రాజెక్టు ప్రాంతం పరిశీలించారు.

ఈమధ్య చెన్నరాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుకు మంజూరుచేయబడినది. ఈ ప్రాజెక్టువల్ల [illegible] ప్రయోజనం [illegible] ఈ ప్రాజెక్టు పని [illegible] పూర్తి అయి ఉపయోగానికి రాగలదు.

గ్రామ దానం జరిగిన ప్రాంతాలలో పునర్నిర్మాణం

నిర్మాణ కార్యకర్తలకు వినోబాజీ విజ్ఞప్తి

కోరాపుట్ (ఒరిస్సా), జూలై 11 — కిందటి శుక్రవారం [illegible] జరిగిన ప్రాంతీయ సమావేశంలో ఆచార్య వినోబాభావే ప్రసంగిస్తూ నిర్మాణ కార్యకర్తలు కోరాపుట్‌కి వచ్చి, గ్రామదానం ఇవ్వబడిన ఎక్లైల పునర్నిర్మాణానికి ప్రధానంగా కృషి చెయ్యవలసిందని విజ్ఞప్తి చేశారు:

సాధ్యమైనంత త్వరలో గ్రామదానానికి 1000 గ్రామాలను సేకరించాలని, అందుకు దీనాని కార్యకర్తలు కృషి చెయ్యాలని ఆయన అన్నారు.

ఉంగుటూరు అటవి భూములు

రాజకీయ బాధితులకు పంచిపెట్టాలని తాడేపల్లిగూడెం సభ విజ్ఞప్తి

తాడేపల్లిగూడెం, జూలై 31 — తాలూకా కాంగ్రెస్ కార్యాలయంలో శ్రీ కలిదిండి రామరాజుగారి అధ్యక్షతను సమావేశమైన తాలూకా రాజకీయబాధితులు సాధ్యమైనంత త్వరలో భూములు మంజూరుచేయ సంకల్పించిన ఆంధ్రప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానించేశారు.

సంఘ కార్యకలాపాలు దురకుగా నడచుటకు దిగువ కార్యవర్గం ఎన్నుకొనబడినది: శ్రీ కలిదిండి రామరాజు (అధ్యక్షులు); శ్రీ అల్లం మాణిక్యాల రావు (కార్యదర్శి); శ్రీ తాడేపల్లి మునలయ్య, శ్రీ వంకిన వెంకటరత్నం, శ్రీ వత్సవల్ల వెంకట్రాజు, శ్రీ సోమలంక శేషయ్యగార్లు.

ఈ తాలూకాలో సేద్యమున కనుకూలమై, తగాదాలు లేని భూములు లేనందున ఉంగుటూరు ఫారెస్టు భూమిని ఇందుకు కేటాయించి నచో, రాజకీయ బాధితులు దరఖాస్తులు పెట్టి సాగుచేసుకొనుట కనుకూలంగా నుండునని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రాజకీయబాధితులలో కొంతమందికి విధించబడిన జరిమానాలు ప్రభుత్వం వాపసు ఇచ్చి వున్నది. ఇంకా మిగిలినవారికి కూడా వాపసు ఇప్పించవలని కోరుతూ మరొక తీర్మానం చేశారు.

తాడేపల్లిగూడెంలో ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం

రైల్వే ప్రయాణీకుల సంఘం హర్షం

తాడేపల్లిగూడెం, జూలై 29 — శ్రీ యద్దనపూడి సూర్యనారాయణమూర్తిగారి అధ్యక్షతను సమావేశమైన రైల్వే ప్రయాణీకుల సంఘ సమావేశంలో 1956-57 సంవత్సరంలో యిక్కడ లెవెల్ క్రాసింగ్ వద్ద ఒక ఓవర్ బ్రిడ్జి నిర్మాణాని కనుమతించినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ, దీని నిర్మాణంకొరకు సత్వర చర్య గైకొనుమని విజ్ఞప్తి చేయబడినది.

ఆంధ్రదేశ ప్రయాణీకుల సంఘమునకు ఈ సంఘాన్ని అనుబంధసంస్థగా చేయుటకు తీర్మానం గావించబడింది.

తాడేపల్లిగూడెం—రాజమండ్రి స్టేషనుల నుండి మెయిలుబండిలో ప్రయాణం చేయడానికి అన్ని తరగతుల టిక్కెట్లు యిస్తూ, సీజను టిక్కెట్లవారిని మాత్రం అభ్యంతర పరచడం అన్యాయంగా నున్నదని, దానిని తొలగించవలసిందని విజ్ఞప్తి చేయబడింది.

రైలుబండ్ల రాకపోకల విషయంలో ప్రయాణీకులకు వీలుగా నుండగల సూచనలు కొన్ని కూడా గావించబడినవి.

మెడికల్ అసోసియేషన్ కృష్ణాజిల్లా శాఖ

బందరు, జూలై 25 — ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కృష్ణాజిల్లా శాఖ సమావేశం గవర్నమెంటు ఆసుపత్రి ఆవరణలో నిన్న సాయంకాలం జరిగింది. ఉపాధ్యక్షులు డాక్టర్ యం. నాగేశ్వరరావుగారు అధ్యక్షత వహించారు. లోగడ అధ్యక్షులు (శ్రీ కె. తిమ్మారెడ్డిగారు) బదిలీ వల్ల ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి జిల్లా మెడికల్ ఆఫీసరు శ్రీ ఎన్. గోవిందరాజులుగారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు.

నేటి ప్రత్యేక అతిథులు డాక్టర్ ఎస్. సుబ్రహ్మణ్యం, ఆంధ్ర మెడికల్ కాలేజి ప్రొఫెసరు, విశాఖపట్నం గోవిందరాజులుగారి భార్య డాక్టర్ టి. ఎస్ ఎస్ మూర్తి, ఎఫ్. ఆర్. సి. ఎస్. కింగ్ జార్జి ఆసుపత్రి-విశాఖపట్నము. నూతన అధ్యక్షులు శ్రీ ముప్పరి గోవిందరాజు సంఘసభ్యులు డాక్టర్ శ్రీమతి పై. యల్. సి. రాధాకృష్ణయ్య, డాక్టర్ కుమారి కె. జయలక్ష్మిగార్లు తేనేటి విందు ఏర్పాటు చేశారు.

ప్రసూతి వ్యాధులు, ముఖ్యంగా మూర్ఛలను నివారించి తత్సంబంధమైన మరణాల సంఖ్య తగ్గించడానికి కాలక్రమంగా జరుగుతున్న కృషి, ఆధునిక పద్ధతులను గురించి శ్రీమతి సుభద్రాదేవిగారు చెప్పారు. కొన్ని సాధారణ వ్యాధులు, వాటి నివారణకు అవలంబించబడుతున్న ఆధునిక ప్రయోగాలను గురించి డాక్టర్ మూర్తిగారు ఉపన్యసించారు. కార్యదర్శి, డాక్టర్ డి. సుబ్బారావుగారు వందన సమర్పణ చేశారు.

[illegible] బెంగాలులో [illegible] రోజులుగా [illegible] వర్షాలు [illegible] జిల్లాలోని రంపూర్ హాట్ సబ్ డివిజన్‌కు వరద ప్రమాదం ఎక్కువైంది.

బడ్జెట్టు పద్దు లన్నింటికీ అసెంబ్లీ ఆమోదం

చర్చ లేకుండా 25 పద్దులపై వోటింగ్

(మన కార్యాలయం నుంచి) కర్నూలు, ఆగస్టు 1 —

ఆంధ్ర అసెంబ్లీ, నేటి సాయంకాలంలో 1955-56 లో 55,59,71,600 రూపాయల ఖర్చును సంబంధించిన 42 బడ్జెటు పద్దులకు వోటింగు చేయడాన్ని పూర్తి చేసింది. స్పీకరు శ్రీ లక్ష్మీనరసింహం దొరగారు, సరిగా సాయంకాలం అయిదు గంటలకు సహకార శాఖ పద్దుపై జరుగుతున్న చర్చను నిలుపుచేసి, మొత్తం 25 పద్దులను చర్చ లేకుండా వోటుకు పెట్టడంతో సభవారు వాటిని ఆమోదించారు.

ఈ 25 పద్దులలోను, రెవిన్యూ శాఖకు సంబంధించినవి 15 వున్నవి. మిగిలినవి యితర ఖర్చులకు సంబంధించి వున్నవి.

చర్చ లేకుండా వోటుకు పెట్టబడిన (దానినే గిలిటిన్ చేయడమని అంటారు) 25 పద్దుల కింద కాగల ఖర్చు 33,64,16,700 రూపాయలు. వాటి వివరాలు యివి:—

స్టాంపులు 11 47,200 రూ. రిజిస్ట్రేషను 16,71,900 రూ. మోటారు వాహన చట్టం 5 23,600 రూ. అన్యకం వన్నులు 53,87 800 రూ న్యాయపాలన 16 35 300 రూ జైళ్లు 19,12 300 రూ పశువైద్యం 32 35 200 రూ షెడ్యూలు తరగతులు, వెనుకబడిన తరగతుల సంక్షేమం 99 99,600 రూ సివిల్ వర్క్సు వరకరాలు, యంత్రాలు 75,84,300 రూ సివిల్ వర్క్సు కింద గ్రాంటులు 30,12,900 రూ కరువు నివారణ 3.09.100 రూ. పెన్షనులు 49,27 400 రూ. స్టేషనరీ, ప్రింటింగ్ 36 18 300 రూ. చిల్లర ఖర్చులు 10,02 600 రూ. కమ్యూనిటి ప్రాజెక్టులు 27,12 600 రూ. జమీందార్లకు పరిహారం 30,58,000 రూ. ఇరిగేషన్ కు పెట్టుబడి 4,41,75,000 రూ ప్రజారోగ్యాభివృద్ధి ప్రణాళికలకు పెట్టుబడి 70 లక్షలు; వ్యవసాయాభివృద్ధి ప్రణాళికలకు, పరిశోధనలకు పెట్టుబడి 12,28,000 రూ. పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడి 24,04,100 రూ సివిల్ వర్క్సుకు పెట్టుబడి 1,52,43,900 రూ విద్యుచ్ఛక్తి ప్రణాళికలకు పెట్టుబడి 13 69 42 000 రూ. పెన్షన్ల (కమ్యూటెడ్ వాల్యూ) 3 52 000 రూ ప్రభుత్వ వ్యాపార ప్రణాళికలకు పెట్టుబడి 2,49,22 000 రూ. రాష్ట్ర ప్రభుత్వం యిచ్చే అప్పులు, అడ్వాన్సులు 4,78,05,500 రూ.

సహకార సంఘాలు

సహకారశాఖ పద్దుకింద 56 37 300 రూపాయల ఖర్చును మంజూరు చేయాలని కోరుతూ సహకార శాఖామంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు రాష్ట్రంలో 11 049 సహకార సంఘాలు కలవని, వాటిలో 13 86 595 మంది సభ్యులు 493 లక్షల 61 వేల రూపాయల పెట్టుబడి గలదని తెలియజేశారు. రాష్ట్రంలో మొత్తం 15 సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంకీలు కలవని, వాటిద్వారా జిల్లా బ్యాంకీలకు సహాయం జరుగుతున్నదని అన్నారు. దీర్ఘ కాలం, స్వల్పకాలం అప్పులు కాక మధ్యకాలపు అప్పులు మంజూరు చేయడానికి 40 లక్షల రూపాయలను రిజర్వు బ్యాంకీవారు అప్పుగా యిస్తున్నారని, ఈ విధంగా రైతులకు సహాయం జరుగుతున్నదని తెలియజేశారు.

పాలసప్లయి, విద్యార్థుల స్టోర్సు, కోళ్ళ పెంపకం, లేబరు కంట్రాక్టు సొసైటీలు, ఫీల్డు లేబరు సొసైటీలు కూడా సహకార ప్రాతిపదికపై ఏర్పడి పని చేస్తున్నవని వివరిస్తూ, రెండున్నర వేల రూపాయలలోపు పనులను ఈ కంట్రాక్టర్ల సొసైటీలకు యిస్తున్నారని, ఈ మొత్తాన్ని పెంచాలన్న యోచన జరుగుతున్నదని అన్నారు. 1955 జూన్ 30 వ తేదీ నాటికి 809 ఫీల్డు లేబరు కో-ఆపరేటివ్ సొసైటీలు కలవని, 43 285 ఎకరాల లంక భూములు వాటికి యివ్వడం జరిగిందని తెలియజేశారు.

చేనేతవారి ప్రాథమిక సహకార సంఘాలు 659 వరకు కలవని, గుంతకల్లులో సహకార పద్ధతిని నూలు మిల్లును ప్రారంభించడమనేది విజయంగా గొప్ప విషయమని అన్నారు. ఈ సొసైటీలలోని సభ్యులకు గృహవసతిని సమకూర్చడానికి ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నదని, వాటి ఖర్చులో నూటికి పాతికవంతులు అప్పుగాను, పాతిక వంతులు గ్రాంటుగాను ఇండియా ప్రభుత్వం యివ్వగలదని కూడా తెలియజేశారు.

కొన్ని ప్రాంతాలలో సొసైటీల కార్యకర్తలు లేదా ప్రెసిడెంటులు విధులను దుర్వినియోగం చేశారన్నంతమాత్రాన సొసైటీలన్నింటిని విమర్శించడం తగదని కూడా మంత్రి శ్రీ సంజీవయ్యగారు అన్నారు.

ఆ తరువాత ఈ పద్దుకు మొత్తం తొమ్మిది కోత తీర్మానాలు ప్రతిపాదించబడినవి.

కమ్యూనిస్టు సభ్యులు శ్రీ వి. విశ్వేశ్వరరావుగారు చర్చను ప్రారంభిస్తూ ప్రజలపై రాజకీయ ప్రాబల్యాన్ని కలిగివుండడానికి కో-ఆపరేటివ్ సొసైటీలను కొందరు సాధనాలుగా వినియోగించుకుంటున్నారని, ఈ పరిస్థితిని చక్కబరచడానికి గాను సహకార చట్టాన్ని సవరించాలని కోరారు. సొసైటీల వడ్డీరేటును తగ్గించాలని, గ్రామీణ బ్యాంకీలను ప్రారంభించడానికి కావలసిన వాటాధనాన్ని ఏబై వేలనుంచి ఇరవై వేలకు తగ్గించాలని కోరారు.

శ్రీ పి. వెంకటసుబ్బయ్యగారు (కాంగ్రెస్) సొసైటీల సంఖ్యను యింకా పెంచాలని ఆడిట్‌కు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. శ్రీ పి. రాజగోపాల నాయుడుగారు (కాంగ్రెసు) [illegible] సొసైటీలు సరిగా పని చేయలేక పోతున్నవని, గ్రామీణ బ్యాంకీల స్థాపనకు పెట్టిన పరిమితులను కూడా తొలగించాలని కోరారు. శ్రీ జి. చంద్రమౌళి [illegible]

శ్రీ ఎన్. నారాయణప్పగారు (కాంగ్రెసు) సహకార సంఘాలు సరిగా పనిచేసే విషయంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. శ్రీ పి. రామాచార్యులుగారు (కాంగ్రెసు) రిజర్వు బ్యాంకి నుంచి పొందుతున్న నలబై లక్షల రూపాయల సహాయం చాలదని అన్నారు. భూమి తనఖా బ్యాంకీలు అప్పులు పెట్టడానికి వున్న నిబంధనలు చాలా కఠినంగా వుంటున్నవని, అప్పు అర్జీ మంజూరు కావడానికి కనీసం రెండేసి సంవత్సరాలు పడుతున్నదని అంటూ కో-ఆపరేటివ్ స్టోర్సు సరిగా పని చేయడంలేదు కనక వాటిని రద్దు చేయాలని అన్నారు. శ్రీ పి. సూర్యనారాయణగారు (స్వతంత్ర) శ్రీకాకుళంలోని గృహనిర్మాణ సహకారసంఘం సరిగా పనిచేయడంలేదని విమర్శిస్తూ, సహకార సంఘాలు అప్పులు మంజూరుచేయడంలో ఆలస్యాలు జరుగుతున్నవని తెలియజేశారు. శ్రీమతి వి. రుక్మిణీదేవిగారు (కాంగ్రెసు) సహకార సంఘాలు కొంతమంది ధనికుల చేతిలోవుండి, వారి యిష్టం వచ్చినట్లు పనిచేస్తూ సహకార సూత్రానికే విరుద్ధంగా నడుస్తున్నవని అన్నారు. గ్రామాలలో సకల ప్రయోజన సాధక సహకార సంఘాలను ప్రారంభించాలని కోరారు. శ్రీ వగడ కోటయ్యగారు (కాంగ్రెస్) అమలులో వున్న సహకార చట్టంవల్ల పేదలకు సహాయం జరగడం లేదని, పరిమితమైన పూచీలతోకూడిన సంఘాలు మాత్రమే వుండాలని కోరారు. రైతులకు రకరకాలుగా యిచ్చే అప్పులను సహకార సంఘాలద్వారా యిచ్చేట్టు చూడాలని కోరారు. సహకార సంఘాలను రద్దుచేయడానికి సంబంధించిన విషయాలను దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని నియమించాలని సూచించారు.

అన్నటికీ బడ్జెట్టు చర్చలు ముగింపు చేయడానికి సమయం (సాయంకాలం అయిదు గంటలు) రావడంతో స్పీకరు శ్రీ లక్ష్మీనరసింహందొరగారు చర్చలను ఆపివేసి, మిగిలిన పద్దులన్నింటిని చర్చ లేకుండా వోటుకు పెట్టడంతో సభవారు ఆమోదించారు.

ఆంధ్ర దేశంలో ఖాదీ పరిశ్రమ

1954 లో 2.7 లక్షలు నష్టం

కర్నూలు, ఆగస్టు 1 — 1954 లో ఆంధ్ర రాష్ట్రంలో ఖాదీ పరిశ్రమపై మొత్తం 5.34 లక్షల రూపాయలు సొమ్ము ఖర్చు చెయ్యబడిందని అసెంబ్లీలో నేడు పరిశ్రమల మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు ప్రకటించారు.

ఆ సంవత్సరంలోనే ఖాదీ పరిశ్రమపై 2.7 లక్షలు నష్టం సంభవించిందని మంత్రి చెప్పారు.

ఆరు నూనెగానుగలను ప్రారంభించడానికి 1954-55 లో కర్నూలు జిల్లాలోని సహకార నూనె వర్తక సంఘంవారికి అఖిల భారత ఖాదీ, కుటీర పరిశ్రమల బోర్డువారు 750 రూపాయలను గ్రాంటుగా మంజూరు చేశారని ఆయన తెలిపారు.

షెడ్యూ కో-ఆపరేటివ్ సొసైటీస్

షెడ్యూ కో-ఆపరేటివ్ సొసైటీస్‌లో సభ్యత్వానికి దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థులను చేర్చుకొనని పక్షంలో అప్పీలు చేసుకోడానికి అవకాశాలను కల్పించే నిమిత్తం ఒక బిల్లును ప్రతిపాదించాలన్న ప్రతిపాదన ఆంధ్రప్రభుత్వ పరిశీలనలో కలదని సహకారశాఖ మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు నేడు అసెంబ్లీలో చెప్పారు.

ప్రస్తుతం అమలులో వున్న సహకార చట్టం ప్రకారం ఒక వ్యక్తిని సభ్యునిగా అడ్మిట్ చేసుకోవలసిందిగా సహకార సంఘానికి ఆదేశ మివ్వడానికి రిజిస్ట్రారుకు అధికారం లేదని మంత్రి వివరించారు.

మంత్రి శ్రీ సంజీవయ్యగారు ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ, సహకార సంస్థల విషయంలో కుల, మత, పక్ష విచక్షణలకు తావులేదని తెలిపారు.

శ్రీకాకుళానికి విడిగా జిల్లా కోర్టు

అసెంబ్లీలో ప్రస్తావన

కర్నూలు, ఆగస్టు 1 — శ్రీకాకుళంలో ప్రత్యేకంగా జిల్లా కోర్టును ఏర్పాటుచేసే యోచన ప్రభుత్వం పరిశీలనలో కలదని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు నేడు అసెంబ్లీలో శ్రీ పి. సూర్యనారాయణమూర్తిగారి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఐక్య కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యవర్గం

డిప్యూటీ లీడర్‌గా శ్రీ ఏ. కాశేశ్వరరావుగారి ఎన్నిక

కర్నూలు, ఆగస్టు 1 — నేటి సాయంత్రం ఇక్కడ జరిగిన ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో డిప్యూటీ నాయకునిగా శ్రీ ఏ. కాశేశ్వరరావు, "విప్"గా శ్రీ పిడతల రంగారెడ్డి, కార్యదర్శులుగా శ్రీ కె. విజయభాస్కరరెడ్డి, శ్రీ కాకాని వెంకటరత్నంగార్లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

ఈ దిగువ పేర్కొన్నవారు జిల్లా కొకరు చొప్పున కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడారు.

శ్రీయుతులు ఎల్. లక్ష్మణదాస్ (శ్రీకాకుళం), ఏ. వి. భానోజీరావు (విశాఖపట్నం), నడింపల్లి రామభద్రరాజు (తూర్పుగోదావరి), అల్లూరి బాపినీడు (పశ్చిమగోదావరి), కె. వి రమణయ్య నాయుడు (కృష్ణా), జాగర్లమూడి చంద్రమౌళి (గుంటూరు) బత్తెన రామకృష్ణారెడ్డి (నెల్లూరు), డి. రామబ్రహ్మం (చిత్తూరు) పై. ఆదినారాయణరెడ్డి (కడప), పి చిదంబరరెడ్డి (అనంతపురం), పి. పి. తిమ్మారెడ్డి (కర్నూలు).

ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ కమిటీలో మైనారిటీ వర్గాలకు, మహిళలకు ప్రాతినిధ్యం వహించగల నలుగురు సభ్యులను నామినేట్ చెయ్యడానికి పార్టీ నాయకునికి అధికార మివ్వబడింది. ఈ పార్టీవారు ఆగస్టు 3 వ తేదీన తిరిగి సమావేశమై కొత్త పన్నుల ప్రతిపాదనలను గురించి చర్చించగలరని తెలుస్తున్నది.

యలమంచిలి రైలు స్టేషనుకు విద్యుద్దీపాలు

ఏర్పాటు చెయ్యాలని యలమంచిలి వర్తక సంఘం విజ్ఞప్తి

యలమంచిలి జూలై 31 — "యలమంచిలి వర్తక సంఘ మహాజన" సభ 24 వ తేదీన సంఘాధ్యక్షులు శ్రీ పాటు ముత్తు సత్యనారాయణగారి అధ్యక్షతను జరుపబడినది.

"రాత్రి వేళల నాలుగు ప్యాసింజరు బండ్లు వచ్చుచుండుట చేతను, అందు రెండు బండ్లు ఇచ్చట క్రాసింగ్ అగుచుండుట చేత రెండవ ప్లాటుఫారం మొదటిదానికంటె చాల దిగువగా నుండుటచేత ప్రయాణీకుల సదుపాయం నిమిత్తం యలమంచిలి రైల్వే స్టేషన్‌కు వెంటనే విద్యుద్దీపాలు ఏర్పాటు చేయించవలసినదిగా మద్రాసు సదరన్ రైల్వే జనరల్ మేనేజర్‌ను కోరడమైనది" అని తీర్మానంచేశారు.

ఆకివీడు, జూలై 31 — 23 వ తేదీ మధ్యాహ్నం రైలులో ఆంధ్రాసునుంచి ఆకివీడు వచ్చుటకు కామర్చుకొనడానికి శ్రీ బందా సుబ్బారావుగారి కుమారుడు వెంకటేశ్వరరావు (12 సంవత్సరాలు) ఆకివీడు రైల్వే స్టేషను ప్లాటుఫారంమీద రైలు ఆగకముందే దిగడంలో ప్రమాదవశాత్తు ప్లాటుఫారంకు రైలు పట్టాలకు మధ్యపడి చనిపోయినాడు.

ఆకివీడు గ్రామమునసబు కరణం, మరి కొందరు పెద్దల సమక్షంలో రైల్వే హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబులు, ఆకివీడు రైల్వే అధికారులు శవపంచాయతీ జరిపి శవం తలిదండ్రులకు అప్పగించారు.

25 వ తేదీన విద్యార్థి అకాలమరణానికి సానుభూతి తెలుపుతూ ఆకివీడు బోర్డు హైస్కూలు ఒకరోజు మూసివేసినారు.

జిల్లాలకు కాంగ్రెస్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం

కర్నూలు, ఆగస్టు 1 — జిల్లా, తాలూకా, పట్టణ కాంగ్రెసు కమిటీల ఎన్నికలు జరిపే నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (ప్రధానకార్యదర్శి)తో సంప్రతించి ఎలెక్షన్ ఆఫీసర్లుగా దిగువ పేర్కొన్న వారిని నియమించారు:

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ బై-ఎలెక్షన్లు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యాన జరుగుతవి.

రిటర్నింగ్ ఆఫీసర్లు: శ్రీకాకుళంజిల్లా: శ్రీ కోటగిరి బుచ్చి వెంకటరావు; విశాఖపట్నం: శ్రీ దవల సుబ్బారావుగారు; పశ్చిమ గోదావరి: శ్రీ దాట్ల బలరామరాజుగారు; పశ్చిమ కృష్ణా: శ్రీ యం. ఆర్. అప్పారావు (యం. యల్. ఏ.) గారు; తూర్పు కృష్ణా: శ్రీ కోసూరి రత్తయ్యగారు; నెల్లూరు: శ్రీ కె. షణ్ముఖంగారు; చిత్తూరు: శ్రీ కె ఆదికేశవులు నాయుడుగారు; కడప: శ్రీ వి. బాలిరెడ్డిగారు; అనంతపురం: శ్రీ పి. హనుమంతప్పగారు; గుంటూరు: మిస్టర్ షేక్ గాలిబ్ సాహెబ్.

తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల రిటర్నింగ్ ఆఫీసర్ల పేర్లు రేపు ప్రకటించబడగలవు.

నామినేషన్‌లు ఆగస్టు 10 వ తేదీ సాయంకాలం 5 గంటలవరకు దరఖాస్తులు ఆయా జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలలో జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్లచే తీసుకోబడుతవి.

జిల్లా కాంగ్రెస్ ఎలెక్షన్‌కు నామినేషన్ ఫీజు రు 3/- లు తాలూకా, పట్టణ కాంగ్రెస్ కమిటీలకు రు 2/- లు ప్రదేశ్ కాంగ్రెస్‌కు రు 5/- లు

సామర్లకోట యువజన సేవాశిబిరం

సామర్లకోట, జూలై 28 — స్థానికోన్నత పాఠశాలావరణలో జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ వేణుగోపాల నాయుడుగారి ఆధ్వర్యాన యువజన సేవాశిబిరానికి గోదావరి డివిజన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఏ పణీంద్రుడుగారు ప్రారంభోత్సవం చేశారు.

విద్యాశాఖాధికారి శ్రీ నాయుడుగారు మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి తన పని కితరులపై ఆధారపడక స్వయంగా చేసికొంటూ, వర్గవిభేదాలను విస్మరించి సంఘ జీవితం సుఖమయంగా చేసికోవడమే ఈ యువజన శిబిరాల పరమోద్దేశ్యమన్నారు.

డివిజనల్ ఇన్‌స్పెక్టర్ ఉపాధ్యాయ వృత్తి పరమ పవిత్రమైనదనీ, నేటి విద్యార్థులే రేపటి పౌరులు కనుక తాము నీతివర్తనను ఆచరిస్తూ, విద్యార్థులకు ఉత్తమాదర్శములను నేర్పవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై నెంతేని గలదని, కొంత-లక్ష్మీనరసాపురంలోను శిబిరం సుమారు 2½ మైళ్ళ రోడ్డును తమ విద్యార్థులచే తయారు చేయించి, ఇచట యువజన శిబిరాన్ని ప్రశంసాపాత్రంగా నడిపించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె. సోమసుందరశాస్త్రిగారి పర్యవేక్షణమున ఇచటనే యువజన సేవా శిబిరం నెలకొల్పబడడం తమకెంతయో ఆనందాన్ని కలిగిస్తున్నదని అన్నారు. శిక్షణమునకు వచ్చిన ఉపాధ్యాయులు పాటించవలసిన శిబిర విధులను గురించి సలహాలిచ్చారు.

విస్తృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె. యస్. శాస్త్రిగారు ఈ నాటి దీనావస్థలో అసంఖ్యాకంగా జరుపబడుతున్న [illegible] సేవా శిబిరాలకు ఏ నాడో పునాదివేసిన మహనీయుడు మహాత్మాగాంధీ అని, ఆయన ఆశయాలననుసరించి నడిచివుంటే తిండికీ, గుడ్డకూ కరవు ఉండేది కాదని, ఆయన చెప్పినట్లు [illegible] అలవరచుకోలేకనే యిన్ని పాట్లు పడుతున్నామని [illegible] శిబిరంలో [illegible] జనగణమనతో సభ ముగిసింది.

ఆంధ్రనాటక కళా పరిషత్తు వార్షికోత్సవం

డాక్టర్ చెన్నారెడ్డి అధ్యక్షతన ఆహ్వానసంఘం ఏర్పాటు

హైదరాబాదు, ఆగస్టు 2 — ఆంధ్ర నాటక కళాపరిషత్తు వార్షికోత్సవాలు ఈ సంవత్సరం అక్టోబరు మొదటివారంలో హైదరాబాదు నగరంలో జరుగనున్నవి. గడచిన నెల 28 వ తేదీ సాయంత్రం తిలక్ మెమోరియల్ హాలులో ఈ వార్షికోత్సవములు జయప్రదంగా నడిపించుటకు ఆహ్వానసంఘమును ఏర్పాటుచేయుటకై నగరంలోని నాటక సమాజాల ప్రతినిధులు రచయితలు కళాకారులు సమావేశమయ్యారు. డాక్టర్ ఎం. చెన్నారెడ్డిగారు సమావేశానికి అధ్యక్షత వహించారు.

డాక్టర్ చెన్నారెడ్డిగారు మాట్లాడుతూ విశాలాంధ్ర వచ్చినా లేక తెలుగు రాష్ట్రాలు రెండు వచ్చినా సాంస్కృతిక రంగంలోను, కళారంగంలోనూ మనమందరం కలసి పని చేయవలసి వుంటుందని, అంతేగాక హైదరాబాదు బహుభాషా రాష్ట్రం గనుక, మిగతా భాషల వారి సహకారము గూడా అవసరమని, అందువల్లనే నాటక కళా పరిషత్తును అన్ని భాషల వారి నాటక సమాజాలకూ సమాఖ్యగా వున్న భారతీయ నాట్యసంఘం హైదరాబాదు శాఖ యాజమాన్యమున జరుపుటకు నిశ్చయించినామని అన్నారు. ఈ వార్షికోత్సవాల ద్వారా తెలంగాణంలో నాటకకళకు సంబంధించి కొంత నూతనోత్సాహం ఏర్పడగలదని తా మాశిస్తున్నామన్నారు. ఆంధ్ర నాటక కళాపరిషత్తుకూడా కట్టుదిట్టంగా కార్యక్రమం ఏర్పరచుకొని పని చేస్తున్నట్లు కనిపించడంలేదనీ, హైదరాబాద్ పరిషత్తు ద్వారా కొంత కార్యక్రమాన్ని ఏర్పరిచే ప్రయత్నం జరగగలదని తాము ఆశిస్తున్నా మన్నారు.

శ్రీ అంజనేయశర్మగారు 14,000 రూపాయల బడ్జెట్‌ను సభవారి అంగీకారానికిగాను పెడుతూ నాటక కళాపరిషత్తు చరిత్రను తెలియజేశారు.

కళకు భాషాభేదాలు వుండవు గనుక ఈసారి పరిషత్తు హైదరాబాదులోని అన్ని భాషల వారి సహకారంతో జరుగగలదన్నారు. నాటకకళా పరిషత్తు ఆంధ్రదేశంలో ప్రామాణికతగల సంస్థ అనీ, ఈ పరిషత్తు కార్యకలాపాలవల్ల అనేకమంది రచయితలకూ, కళాకారులకూ ప్రోత్సాహం కలిగిందన్నారు.

వివిధ సభ్యులు తమతమ సూచనలను సభవారికి అందజేశారు. ఒక తాత్కాలికమైన ఆహ్వానసంఘం ఏర్పాటు చేయబడింది.

అధ్యక్షులు: మంత్రి డాక్టర్ చెన్నారెడ్డిగారు, ఉపాధ్యక్షులు: శ్రీ కె. వి. నరసింగరావుగారు (ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు), ఉపమంత్రి శ్రీమతి సంగం లక్ష్మీబాయమ్మగారు, శ్రీ కల్వ సూర్యనారాయణగారు. ప్రధాన కార్యదర్శి: శ్రీ వేమూరి అంజనేయశర్మగారు. కార్యదర్శులు: శ్రీ ఏ. ఆర్. కృష్ణ, శ్రీ [illegible]. 30 మంది కార్యవర్గ సభ్యులుగా చేర్చుకోబడ్డారు.

[illegible] ప్రభుత్వాన్ని ప్రార్థించారు.

[illegible] హైదరాబాదు [illegible] సభ ముగిసింది.

బాగా ఆడా! ఒకే ఒకసారి తోముకుంటే

కాల్గేట్ డెంటల్ క్రీమ్

85% వంతుల వరకు

దంతక్షయం

దుర్గంధం

కలిగించే

క్రిములను

తొలగిస్తుంది



కాల్గేట్‌కు నిదర్శనమున్నది!
ఒకే ఒక సారి తోముకుంటే
దుర్గంధాన్ని తక్షణం ఆపుతుంది.

ప్రతి రోజూ ఉదయం మొదటిసారిగా కాల్గేట్‌తో పండ్లు తోముకున్నప్పుడే దుర్గంధానికి కారణమైన క్రిములలో నూటికి 85 వంతులను తొలగిస్తుంది. నోటిలో పుట్టే దుర్గంధాన్ని కాల్గేట్ తక్షణమే ఆపుతుందని పదింట ఏడింట విషయంలో ఋజువైంది.



కాల్గేట్‌కు నిదర్శనమున్నది!
ఒకే ఒక సారి కాల్గేట్ తోముకుంటే
దంతక్షయానికి కారణమైన క్రిములను
85% వంతులు తొలగిస్తుంది

కాల్గేట్ తోముకున్నప్పుడల్లా దంతక్షయానికి కారణమైన క్రిములలో నూరింట 85 వంతులను తొలగిస్తుంది! భుజించగానే కాల్గేట్ తోముకోవడంవల్ల దంతక్షయాన్ని ఎక్కువగా నిరోధించిందని పరిశోధనలలో ఋజువైంది.



కాల్గేట్‌కు నిదర్శనమున్నది!
రుచికి దేశంలో మన్ననపొందింది!

కాల్గేట్ కమ్మనిసువాసననే ఇండియామొత్తంలో స్త్రీ, పురుషులు, బాలబాలికలు కోరుకుంటారు. దేశంలో జరిగిన పరిశోధనలలో సువాసనకు కాల్గేట్‌నే ఎంచుకుంటారని తేలింది.

కాల్గేట్ ఒక్కటే ఈ మూడింటినీ చేస్తుంది!
పండ్లను పరిశుభ్రం చేస్తూనే
దుర్గంధాన్ని నివారించి,
దంతక్షయాన్ని నిరోధిస్తుంది!



ఇండియాలో విశేషంగా అమ్మక మౌతున్న టూత్ పేస్టు!

ఎకానమి సైజు కొనండి — ఆదా చేసుకోండి

ఉబ్బసం తెమడ
మొదటిరోజే వదలబడును

మెండకో (MENDACO) వాడి మూడు గంట. దగ్గు పడిశముయొక్క గాని, ఉబ్బసంయొక్క గాని, దగ్గులు, తుమ్ములు, ఊపిరాడకపోవుట మున్నగునవి ఇంక ఒక్కపూటయినా గాని, రాత్రియైనా మీ నిద్రను చెరిపి మీ ఎన్నటను హానింపనీయనవ్వు. ఈ గొప్ప ఔషధము వాడిసేస్తే మందు కాదు ఇంజక్షను కాదు, బ్రక్కలింతె గాదు. ఇది రక్తములో ప్రవేశించి, ఊపిరితిత్తులు, రొమ్ము నాళములను శుభ్రం చేయును. మొదటి మాత్రతోనే మూడు విధాలుగా (పక్కపక్క) తోడ్పడును, ఊపిరాడకుండ చేసే కఫమును వలవపరచును, అందువల్ల బాగా ఊపిరాడి నిద్రపట్టును. దగ్గు, తుమ్ములు మొదలైనవాటిని తగ్గించును. వెంటనే తృప్తి యివ్వనిచో మీ డబ్బు వాపసు చేయబడును. కెమిస్టులవద్ద మెండకో (MENDACO) నేడే కొనుక్కోండి.

క్రీడాలోకం

ఇండియా రానున్న న్యూజిలెండ్ క్రికెట్ జట్టు

ఆటగాళ్ల పేర్ల ప్రకటన

వెల్లింగ్టన్, ఆగస్టు 1—ఈ సంవత్సరం ఇండియాలోను పాకిస్థాన్‌లోను పర్యటించనున్న న్యూజిలెండ్ క్రికెట్ జట్టులో క్రింది ఆటగాళ్లు వుండగలరని నేడిక్కడ ప్రకటించబడింది:

హెచ్ బి. కావె (కెప్టెన్), జె. ఇ. బెక్, ఎన్ ఎస్. హార్ఫర్డ్, పి జి జెన్(?) హారిస్, జె ఎ హేయిస్, జె జి లెగ్గాట్, ఏ ఆర్. మాక్‌గిబ్బన్, ఎమ్ బి పూర్, బి సట్‌క్లిఫ్, ఎస్. ఎన్. మెక్‌గ్రెగర్, ఎ ఎమ్ మొయిర్, టి జి. మెక్‌మహాన్, జె ఆర్. రీడ్, ఇ. సి. పిట్రీ.

విల్లివాకం చతురంగం పోటీలు

మరికొన్ని ఫలితాలు

మద్రాసు ఆగస్టు 1—భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విల్లివాకంలోని ఆంధ్ర సంఘంవారు జరుపుతున్న చదరంగం పోటీలలో మరికొన్ని ఫలితాలు దిగువ తెల్పబడినవి: (మొదట పేర్కొన్న ఆటగాడు గెలుపొందాడు).

సీతారామ్: కృష్ణారావు; సత్యనారాయణ: వేణుగోపాలరెడ్డి; సీతారామ్: విశ్వనాథశర్మ; సీతారామ్: చంద్రరావు; వేణుగోపాలరెడ్డి: విశ్వనాథశర్మ; రామన్: సత్యనారాయణ; కృష్ణారావు: చంద్రరావు.

సోషల్ సర్వీస్ ఫుట్‌బాల్ పోటీలు

సెమిఫైనలుకు స్పోర్టింగ్ యంగ్‌స్టర్స్ రాక

మద్రాసు, ఆగస్టు 2—నిన్న సాయంకాలం ఇక్కడ సోషల్ సర్వీసు సొసైటీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనలులో స్పోర్టింగ్ యంగ్‌స్టర్స్ జట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జట్టును 2-1 గోలులతో ఓడించి సెమిఫైనల్సుకు వచ్చారు.

బుధవారంనాడు స్పోర్టింగ్ యంగ్‌స్టర్సుకు బి అండ్ సి మిల్సుకు సెమిఫైనలుపోటీ కార్పొరేషన్ స్టేడియములో జరుగుతుంది.

స్వీడన్‌పై ఇటలీకి పూర్తి విజయం

డేవిస్ కప్పు పోటీలలో

మిలాన్, జులై 31—డేవిస్ కప్పు యూరోపియన్ మండలం ఫైనలులో నిన్న టెక్కి స్వీడెన్‌ను 3-0 మ్యాచీలతో ఓడించివున్న ఇటలీ నేడు ఈ ఫైనలు పోటీ 4-1 మ్యాచీలతో తుదిపారి గెలుచుకొన్నది. మిగిలిన రెండు మ్యాచీలు నేడు జరుగగా ఇటలీ ఒకటి, స్వీడెన్ ఒకటి గెలుచుకొన్నవి. నేటి పోటీల ఫలితాలివి:

గార్డిని (ఇటలీ): ఫాకెన్‌బర్గ్ (స్వీడెన్) 6-4 6-1, 6-4 గేములు.

డేవిడ్సన్ (స్వీడెన్): సిరోలా (ఇటలీ) 6-2, 8-6, 6-4

రాజమండ్రిలో గాంధీ జయంత్యుత్సవం

ఈనెల 22 వ తేదీని గవర్నర్‌చే ప్రారంభం

రాజమండ్రి, ఆగస్టు 2—గాంధీజయంత్యుత్సవం రాజమహేంద్రవరంలోని విక్రమహాలులో ఈనెల 22 వ తేదీనుంచి జరుపబడుతుంది.

ఉత్సవ కార్యక్రమాన్ని గవర్నర్ శ్రీ సి. యం. త్రివేది ప్రారంభిస్తారు.

ఉత్సవంలో బాలబాలికల విజ్ఞాన వినోద కార్యక్రమాలు కూడా జరుపబడుతవి. బాల సాహిత్య ప్రదర్శనం జరుగుతుంది. పిల్లల గ్రంథాలయం స్థాపించబడుతుంది. బాలబాలికల వ్రాత పుస్తకాలు, కథలు, పద్యాలు, వ్యాసాలు, పత్రికలు ప్రదర్శింపబడుతవి. పిల్లలచేతిపనులు, కుట్టుపనులు, చిత్రలేఖనం మున్నగు లలితకళల ప్రదర్శనం జరుగుతుంది. మేలైన రచనలకు బాలబాలికలకు, వారి సంస్థలకు గవర్నర్ బహుమతులు పంచిపెడతారు.

ఆగస్టు 15 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు ఆయా సంస్థల బాలబాలికలకు ఆటపాటలలో, సంగీత సాహిత్యాలలో పోటీ పరీక్షలు జరుపబడుతవి. పోటీలలో గెలుపొందిన వారికి ప్రదర్శనానికి పంపబడే వస్తువులన్నీ ఈ నెల 10 వ తేదీలోగా తమ కార్యాలయానికి చేరాలని గాంధీ జయంత్యుత్సవ సంఘంవారు కోరుతున్నారు.

విల్మింగ్టన్ (డిలవారే), జులై 31—మామూలు విమాన క్రియాలలోనే కాక, నీటిలోను, మంచులోను, బురదలోను కప్పబడివుండే ఏ నేలమీదనైనా సరే విమానాలు సురక్షితంగా దిగటానికి, అటువంటి నేలనుంచి అతి సులభంగా బయలుదేరి పైకెగరటానికి ఉపకరించగల ఒక కొత్త యంత్రం సిద్ధం చేయబడింది. ఈ యంత్రాన్ని విమానానికి అమర్చి పరీక్షించగా జయప్రదంగా పనిచేసిందని నేడిక్కడ ప్రకటించబడింది.

ద్వితీయ ప్రణాళిక అమలులో మునిసిపాలిటీల పాత్ర

హైదరాబాద్ పౌర సన్మాన సభలో కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ డేబర్ సూచన

మన మునిసిపాలిటీలు జపాన్ పద్ధతులను అనుసరించడం సముచితమని ఉద్బోధ

హైదరాబాద్, ఆగస్టు 1—

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ యు. ఎన్. డేబర్ నేడు హైదరాబాద్, సికిందరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లు సంయుక్తంగా జరిపిన పౌరసన్మాన సందర్భంలో ప్రసంగిస్తూ మునిసిపాలిటీలు తమకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో దేశ ప్రజాహితచింతతో నూతన దృక్పథం అవలంబించాలని ఉద్బోధించారు.

నేటి సాంఘిక వ్యవస్థలో ప్రజలకు, ప్రభుత్వానికి భేదం లేదు గనుక ప్రతి వానికి పంచవర్ష ప్రణాళిక అమలులో ప్రధాన పాత్రను నిర్వహించాలని అన్నారు.

పౌర సన్మానం సికిందరాబాద్‌లో జరిగింది. శ్రీ డేబర్‌కు నిర్మల్ పనితనం గల పేటికలో సన్మాన పత్రం సమర్పించబడింది.

స్థానిక సంస్థలు అహోరాత్రం తమ ప్రజల సుఖాన్ని గురించి ఆలోచించాలని, స్థానిక సంస్థలు ప్రజల కష్టాలను మానవత్వదృష్టితో పరిష్కరించడానికి ప్రయత్నించాలి గాని, యాంత్రికంగా కాదని అన్నారు.

"మన దేశంలో ఉన్న పెద్దచిక్కు దేశాన్ని ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గురించి ఆలోచనే అంతగా జరుగకపోవడం. ఆలోచించడానికి ప్రయత్నం కూడా జరుగడంలేదు. మనదేశం దుర్బలం కావడానికి కారణం దారిద్ర్యం. సాధన సంపత్తి కొరవడటం, మరొకటి కాదు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఆలోచించక పోవడమే కారణం" అని ఆయన అన్నారు.

వివిధ ప్రణాళికలలోనం ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తున్న సహాయాన్ని ఆయన ప్రశంసిస్తూ, దానిని డబ్బుతోనే కొలవవద్దని ఆయన హెచ్చరించారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు 6,500 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని, మునిసిపాలిటీల మున్నగు స్థానిక సంస్థలు ఈ ప్రణాళిక విజయవంతంగా అమలు కావడంలో ప్రధాన పాత్ర వహించాలని అన్నారు.

తరచు పథకాలు సక్రమంగా అమలుకాకపోవడానికి నిర్వహణ దక్షత లేకపోవడమే కారణం కాని, అంగబలం, సాధన సంపత్తి లేక పోవడం కాదని ఆయన అన్నారు.

ప్రజలు తమ పౌర బాధ్యతలను గ్రహించేటట్లుగా మునిసిపాలిటీలు ప్రవర్తించాలని ఆయన సూచిస్తూ ఇలా అన్నారు:

"ప్రతి సంస్థ నేడు—ముఖ్యంగా ప్రణాళికలతో క్రమబద్ధమైన, శక్తివంతమైన అభివృద్ధికోసం పాటుపడుతున్న ఈ రోజులలో ఆర్థిక క్షేత్రంలో బాధ పడుతున్నది. ఈ సందర్భంలో జపాన్ పద్ధతి మునిసిపాలిటీల నిర్వహణను అనుసరించడం సముచితమని భావిస్తున్నాను. ఈ పద్ధతిలో ప్రజలే మునిసిపాలిటీల భారాన్ని తగ్గించడానికి స్వయంగా ప్రయత్నిస్తారు. భారతదేశం కోటానుకోట్ల ప్రజలున్న దేశం. దాని శక్తి అంతా దాని అంగబలం మీదనే ఆధారపడివుంది. కార్పొరేషనులు ఈ దృష్టితో తమ పథకాలను రూపొందించుకొని, తమ సాధన సంపదను సరిచూచుకొని, తమ ప్రణాళికలను ప్రజలకు వివరించి వారి సహకారాన్ని పొందడానికి ప్రయత్నించాలి. మునిసిపాలిటీలు ప్రజల విశ్వాసాన్ని చూరగొనేటట్లను తెలుసుకుని ప్రజల సౌకర్యాలు హెచ్చించాలి. తద్వారా, ప్రథమ ద్వితీయ పంచవర్ష ప్రణాళికలోని పథకాల అమలులో తమ పాత్రను నిర్వహించాలి."

ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావు, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జె. వి. నరసింగరావుగార్లు, మంత్రులు, ఉపమంత్రులు, మునిసిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రముఖులతో ఈ సన్మాన సభకు హాజరయ్యారు.

శ్రీ డేబర్ మధ్యాహ్నం ప్రదేశ్ కాంగ్రెస్ ఆఫీసుకు వెళ్ళి అధ్యక్షుడు శ్రీ నరసింగరావు గారితో కాంగ్రెస్ సంస్థకు సంబంధించిన విషయాలను గురించి చర్చించారు.

సాంఘిక లోపాల నివారణకు నైతికబలం

తిలక్ వర్ధంతి సభలో శ్రీ డేబర్ వివరణ

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ డేబర్ నేడు హైదరాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్వర్యాన జరిగిన తిలక్ వర్ధంతి సభలో ప్రసంగిస్తూ, దేశాభ్యుదయాన్ని నిరోధించే సంఘంలోని కుళ్ళును తొలగించడానికి ప్రజలు నైతికబలాన్ని పెంపొందించుకోవాలని ఉద్బోధించారు.

ప్రజలు తమ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టనప్పుడు రాజ్యాంగంలో ఎన్ని చట్టాలు ఎన్ని రచించినా ప్రయోజనంలేదని అంటూ ఇంకా యిలా అన్నారు:

"భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ఆర్థిక, సాంఘిక స్వాతంత్ర్యానికి సమానత్వానికి కృషి చేస్తున్నది. పలువురు ముఖ్యంగా కాంగ్రెసులోని కొందరు మన నాయకుల నైతిక సూత్రాలపై నిర్మించిన కాంగ్రెసు సంస్థ గౌరవ ప్రతిష్ఠలను మంటగలుపుతూ అధికారంకోసం ప్రాకులాడటం విచారకరం. ఈ అధికారపు పోటీ లోపించనేకాని ప్రజలు-ముఖ్యంగా కాంగ్రెస్‌వారు గుర్తించకపోతే హైదరాబాద్‌లో పోలీసు ధర్మాలు జరిగినపుడే చర్యతీసుకోవలని వస్తుంది.

"రాజ్యాంగంలో సమాన స్వాతంత్ర్యాలిచ్చినా స్త్రీలకు ఇంకా సమానత్వం లేకపోవడం సంఘంలో తరతరాలుగా వస్తున్న దురాచారం. కులమత విద్వేషాలు మన దేశాన్ని గుల్లచేశాయి. వీటిని మాపు మానిచేసే దేశాభివృద్ధికి మనం ఏమి చేయలేము. కాగా మనం సమస్యలను నైతిక దృష్టితో సవ్యమార్గంలో పరిష్కరించుకొనే పద్ధతి అలవరచుకోవాలి.

"అంతర్జాతీయ రంగంలో భారత దేశానికి నేడున్న ప్రతిష్ఠ ఆ యుద్ధబలంతోనో ఐశ్వర్యంతోనో కాదు, నైతిక సిద్ధాంతాల పైన ఆధారపడిన మన విదేశాంగ విధానం తోను, వివిధ సమస్యలపై మన నిష్పక్షపాతదృష్టితో తీసుకున్న చర్య ద్వారాను."

శ్రీ డేబర్ గోవా సమస్య ప్రస్తావించి, అది శాంతియుతంగా పరిష్కారం కాగలదనే ప్రధాని పండిత నెహ్రూ అన్న మాటలతో ఏకీభవిస్తున్నా, మనం నైతిక సూత్రాలను అహింసను అనుసరించకపోవడం వల్లనే ఈ విషయంలో ఆలస్యం జరుగుతుందన్నారు.

ఈ సమావేశానికి శ్రీ ఎస్. వి నాయక్ అధ్యక్షత వహించారు.

లోకమాన్యుని శతవార్షిక జయంతి

దేశం మొత్తంలో ఘనంగా జరపాలని మొరార్జీ దేశాయ్ విజ్ఞప్తి

బొంబాయి, ఆగస్టు 1—లోకమాన్య బాలగంగాధరతిలక్ శతవార్షిక జయంత్యుత్సవాన్ని దేశమంతటా ఒకవారంరోజులపాటు జరుపవలసిందని బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ నేడు వినతిచేశారు.

కాంగ్రెసు హౌస్ ఆధ్వర్యాన జరిగిన సభలో ఉపన్యసిస్తూ ఈ విధంగా ఆయన వినతిచేశారు.

తిలక్ 35 వ వర్ధంతి సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలలోను జరిగిన ఉత్సవాల అనంతరం సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది.

దేశం మొత్తంలో తిలక్ శతవార్షిక జయంత్యుత్సవాల నిర్వహణకు కాంగ్రెసు కార్యవర్గంచే నియమించబడిన ఉపసంఘానికి శ్రీ మొరార్జీ దేశాయ్ అధ్యక్షుడు. ఈ జయంత్యుత్సవాలను జరపడంలో తక్కిన ప్రాంతాలకు బొంబాయి మార్గదర్శకం కావాలని ఆయన ఉద్బోధించారు.

సభకు అధ్యక్షత వహించిన బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు సంఘాధ్యక్షుడు శ్రీ పాటిల్ లోకమాన్యునికి జోహారులర్పించారు.

మత్తుద్రవ్యాల వాణిజ్యలాభం

చైనా దుర్వినియోగం చేస్తున్నదట

న్యూయార్క్, జులై 31—మత్తు ద్రవ్యాల వాణిజ్యంలో చైనా లక్షలాదిగా సంపాదిస్తున్న డాలర్ల లాభం ఆగ్నేయ ఆసియా అంతట విద్రోహ చర్యలను కొనసాగించే నిమిత్తం వినియోగించబడుతున్నదని అమెరికా మత్తు ద్రవ్యాల కమీషనర్ మిస్టర్ హారీ జె అన్‌స్లింగర్ నేడు అన్నారు.

ద్వితీయ ప్రణాళిక క్రింద చేనేత వస్త్రాల ఉత్పత్తి

300 కోట్ల గజాల లక్ష్యం సులభసాధ్యమేనని మంత్రి శ్రీ కృష్ణమాచారి వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 1—

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద 300 కోట్ల గజాల చేనేత వస్త్రం ఉత్పత్తి చెయ్యాలనేది నిర్ణీత(?) లక్ష్యమే కనక, దానిని సాధించవచ్చునని ఇండియా పారిశ్రామిక వాణిజ్య మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారి అఖిల భారత చేనేత సంఘం సమావేశంలో ప్రకటించారు.

అయితే ఈ లక్ష్యాన్ని సాధించడానికి చేనేతసంఘాలకు పలు సౌకర్యాలు కల్పించడం వంటి పెక్కు గురుతర బాధ్యతలను నిర్వహించవలసి వుంటుందని ఆయన అన్నారు.

శ్రీ కృష్ణమాచారి యింకా క్రింది విధంగా అన్నారు:—

"మన దేశ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయం తర్వాత చేనేతకే ప్రాధాన్యమివ్వవలసి వున్నది.

"ఇక ఆయిదేళ్ళకు చేనేత కార్మికుని దయార్ద్రదృష్టితో చూడవలసిన అవసరం తప్పుతుంది.

"చేనేతపరిశ్రమను ప్రభుత్వం చెక్ డెరీ(?) పరిశ్రమకంటె భిన్నంగా చూడటంలేదు. నిజానికి చేనేతపరిశ్రమపట్ల ప్రభుత్వం యింకా శ్రద్ధచూపు గోరుతున్నది.

"చేనేత కార్మికుల పరిస్థితి అభివృద్ధి చెయ్యడం ఎలాగనేది యిప్పటి సమస్య. చేనేత ఆధారంగా బ్రతుకుతున్నవారికి జీవనోపాధి దొరికినప్పుడే, మిల్లుమగ్గాలన్నీ అంతర్ధానమైనా నాకు అభ్యంతరంలేదు. అంటే మిల్లుమగ్గాలు అంతర్ధానం కావాలని నేను కోరడం లేదు. మిల్లుమగ్గాల కంటె చేనేత కార్మికుల పట్లనే ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధకలిగి వున్నదని చెప్పడమే నా అభిమతం.

"ప్రభుత్వం అవలంబించే విధానాల వల్ల చేనేత కార్మికులకు హానికలిగితే, ప్రభుత్వం వాటిని తప్పక సరిదిద్దుకుంటుంది.

"చేనేత సహకార సంఘాలు కొంత వరకు అభివృద్ధి చెందినందుకు సంతోషంగా వున్నది. సహకారసంఘాల సంఖ్య ఎక్కువైనందువల్లకంటె, ఈ పరిశ్రమ ఈ విధంగా కొంతవరకు సంఘటితం కావడం విశేషం. ప్రస్తుతం దేశంలో వున్న మగ్గాలలో సగం వరకు సహకార సంఘాలక్రింద వున్నాయి.

"చేనేత సంఘం రూపొందించిన ప్రణాళిక చిత్తుప్రతి బాగున్నది. చేనేతకార్మికునికి న్యాయం కల్పించడానికి దీనిలో సంతరించిన పద్ధతులే ముఖ్యమైనవి. ఈ ప్రణాళికకై అవసరం కాగల 100 కోట్ల రూపాయల పెట్టుబడి చాలా ఎక్కువగా కనబడవచ్చు. నిజానికి అది అంత ఎక్కువ కాదు. దీనిలో కొన్ని మొత్తాలను వేరే పద్దు క్రింద చేర్చవచ్చు.

"పారిశ్రామిక సహకార సంఘాల విషయమై యిటీవల ప్రారంభమైన కృషి గమనించతగినది. తన తాను పనిచేసుకోలేని చేనేత కార్మికులు సహకార సంఘాలలో సభ్యులైతే విముక్తి మార్గం చూపుతుంది. పారిశ్రామిక సహకార సంఘాలు ఎంతవరకు వుంటవో అంతవరకు చేనేత కార్మికులను స్వార్థపరులు దోపిడి చెయ్యడానికి వీలు లేకుండా వుంటుంది.

"చేనేత కార్మికుల జీవనానికి కాలనీలను నిర్మించే ఆర్థికసహాయం చేసే ప్రణాళికను కూడా అమలుపరచి చూడవలసిందే. ఇందువల్ల చేనేత కార్మికులందరికీ యిండ్లు లభించక పోవచ్చు. కాని, కొన్ని ప్రాంతాలలో కొంత మంది అదృష్టవంతులకైనా ఈ సౌకర్యం లభిస్తుంది"

ఇంతకుముందు అఖిల భారత చేనేత సంఘం అధ్యక్షుడు శ్రీ సంజీవప్ప ప్రసంగిస్తూ ఈ సంఘం యిదివరకు సల్పిన కృషికంటె యికముందు చెయ్యవలసిన కృషి కష్టమైనదని పేర్కొన్నారు.

పటునేత పనివారికి ప్రభుత్వం చేసే సహాయం గురించి ప్రస్తావిస్తూ, కంచిలో పటునేత పనివారి నిమిత్తం ఒక సహకార సంఘాన్ని యేర్పాటుచేసే ప్రణాళిక యిదివరకే ఆమోదించబడిందని ఆయన అన్నారు.

"నా విజ్ఞానం 20 రెట్లు పెరిగింది"

న్యూఢిల్లీ, ఆగస్టు 1—మంత్రిపదవిలో వున్న కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను గురించిన తన విజ్ఞానం 20 రెట్లు పెరిగిందని ఇండియా పారిశ్రామిక వాణిజ్య శాఖామంత్రి శ్రీ టి టి కృష్ణమాచారి పేర్కొన్నారు.

నేడిక్కడ అఖిల భారత చేనేత సంఘం సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ యిలా అన్నారు:—

"ప్రభుత్వంలో చేరకముందు ఆర్థిక వ్యవహారాలను గురించి, దేశ ఆర్థికవ్యవస్థను గురించి నాకేదో కొంత తెలుసు. కాని, ఈ పదవి మూలంగా నా విజ్ఞానం 20 రెట్లు పెరిగింది. ఈ అవకాశం నాకు కలిగించినందుకు ప్రధానికి కృతజ్ఞుడను.

"ఆరునెలకో, సంవత్సరానికో నేను పదవిని విరమించిన పిమ్మట ఈ విజ్ఞానాన్ని ఎలా వినియోగిస్తానో చెప్పలేను.

"బహుశా నేనొక గ్రంథం వ్రాయవచ్చు."

న్యూఢిల్లీ, జులై 29—సారాతో తయారు చేసే మందులు వగైరాలను మద్యనిషేధం అమలుజరుగుతున్న రాష్ట్రాలకు దిగుమతి చేయడాన్ని, వాటికి సంబంధించిన వర్తక వ్యాపారాలను క్రమబద్ధం చేయడానికి సంబంధించిన బిల్లును లోకసభ నేడు ఆమోదించింది. ఈ బిల్లు నిబంధనలను ధిక్కరించిన వారికి హెచ్చుగా జుల్మానాలను మాత్రమే కాక శిక్షలు కూడా విధించజేయాలని దీనిపై చర్చలో పాల్గొన్న బొంబాయి కాంగ్రెసు సభ్యుడు శ్రీ యూరి(?) విస్లాణి(?) చెప్పారు.

విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, ఆగస్టు 2—

అమ్మకం పన్ను	రు.	అ.	పై.
నవరసు చిల్లరధర	61	4	0
పాల్గా బంగారం	95	12	0
మూసా బంగారం	94	10	0
వెండి వంద తులాలు	163	8	0
వెండి తులం 1-8	1	10	9

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	105	108-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఎ. రెడీ		208-0-0
ఆముదం 500 తిరువత్తూరు		170-0-0
సేలమ్ రోటస్, స్పేన్ బ్రాండ (37½ పౌనుల డబ్బాలో వహా)		14 8-
కొబ్బరినూనె కొలంటో 37½ బాండ		
రాజా బ్రేండ్		26 4-
ఎం. ఎస్. బ్రేండ్		26 12-0
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85-8-0	85-8-0
నైజాము (228 పౌనులు)	88,	88-8-

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 2—

అమ్మకం పన్ను	రు.	అ.	పై.
పాల్గా బంగారం రెడీ	95	8	0
వెండి 100 తులాలు	159	13	6
నవరసు	60	6	0

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 2—

వెండి 100 తులాలు	162-0-0
పాల్గా బంగారం	94 12-0
నవరసు	60-12-0

నెల్లూరు బియ్యం ధరలు

నెల్లూరు, ఆగస్టు 2—వడ్లు(పుట్టి): మొలకొలుకులు (పాతది) రు.225/-; జి.బి. 24 రు 240/-; కేసరి 165; బియ్యం: మొలకొలుకులు పాతది (160 పౌ॥ బస్తా) 29/8-; కొత్తది 27/-; జి. బి. 24 (69 శేర్లు) 32/0; కేసరి 22/8; సూకలు 19 నుంచి 21 వరకు

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 1—

నేటి ఓపెనింగ్	—	33 70
నేటి క్లోజింగ్	—	33 88

1955 ఆగస్టు 3, బుధవారం
మన్మథనామ సంవత్సర
శ్రావణ శుద్ధ పూర్ణిమ
పూర్ణిమ రా॥ 1-8 గంటలవరకు
ఉత్తరాషాఢ ఉ॥ 9-48 గంటలవరకు
వర్జ్యం: ప॥ 2-5 నుంచి 3-45 గంటలవరకు

"జల ఆజాద్"

సింధియా కంపెనీవారి క్రొత్తనౌక

బొంబాయి, ఆగస్టు 1—సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీవారు పశ్చిమ జర్మన్ కంపెనీకి ఆర్డరు యిచ్చిన రెండు డీసెల్ నౌకలలో ఒక నౌక నేడు బ్రిటన్ నుంచి ఇక్కడకు వచ్చింది. ఈ క్రొత్త నౌకకు "జల ఆజాద్" అని యూనియన్ విద్యా మంత్రి మౌలానా ఆజాద్ పేరు పెట్టబడింది. తొలిసారిగా బ్రిటన్ నుంచి ఇక్కడకు వచ్చిన ఈ "జల ఆజాద్" నౌకలో దాదాపు 8,000 టన్నుల సరుకు దిగుమతి అయింది. అందులో నదీలోయ ప్రాజెక్టులకు సంబంధించిన యంత్ర పరికరాలు, జర్మన్ కంపెనీవారు ఇండియన్ రైల్వేలకు నిర్మించిన మూడు ఇంజనులు, కరాచీ మునిసిపల్ కార్పొరేషన్‌కు తొమ్మిది బస్సులు(?) కలవు. ఈ క్రొత్త నౌక బ్రిటన్, ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్గో సర్వీసుపై నడుపబడుతుంది.

జర్మన్ కంపెనీవారు నిర్మించిన రెండవ డీసెల్ నౌకకు "జల జవహర్" అని ఇండియా ప్రధాని పేరు) నామకరణం చెయ్యబడింది. ఈ నౌక ఆగస్టునెలాఖరునాటికి ఇండియా రాగలదని తెలుస్తున్నది.

"జలవిహార్" అన్న సీమ్ నౌక తొలిసారిగా ఇండియానుంచి బయలుదేరి బ్రిటన్ వెళ్ళింది. విశాఖపట్నం నౌకా నిర్మాణ కేంద్రంలో ఇండియాలో నిర్మింపబడ్డ తొలి డీసెల్ నౌక ఇదే.

ఇండియా స్టీమ్, కంపెనీ (కలకత్తా)కి సప్లయి చెయ్యడానికి పశ్చిమ జర్మనీలో నిర్మింపబడుతున్న రెండు నౌకలు ఈ సంవత్సరాంతంలోగాని, వచ్చే ఏడాది ఆరంభంలో గాని ఇండియాకు చేరగలవని భావింపబడుతున్నది.







నేను చాలాకాలంనుండి ఒంటితలనొప్పితో బాధపడుచుంటిని. ఒక్కొక్కతూరి అతి తీవ్రమైనతలనొప్పితో మూడు లేక నాలుగురోజులు బాధపడడంమామూలు అయిపోయినది. అయితే, 3 మాసాల క్రితం నొప్పి పోవుటకు యేలాటి మార్గం లేక చాల విసుగుతో క్రూశ్చన్ ప్రతి రోజూ పూటతప్పక సేవించుట ప్రారంభించాను. మొదటి వారానికే నాకు తలనొప్పి చాలవరకు తగ్గింది. మూడో వారం అంత్యంలో నొప్పి పూర్తిగ మాయమైనది. సి. డబ్ల్యూ. సి.

అతి తీవ్రమైన సదాగాయంకు తల నొప్పి మీ దేహంలో హాని చేకూర్చు జబ్బును తెలుపుటకు సూచన. విషమగు పిప్పి పదార్థములు లోపల పోగుచేరి బయటికి క్రమంగా రాకపోవడం ఇందుకు కారణం. అట్టి విష పదార్థాలను బయటికివచ్చునట్లు చేయవలెను. విష పదార్థములు పోగై చేరుకొనుటకు అవకాశమీయకూడదు. అప్పుడే తలనొప్పి మను మంచికి తొలగును ఈ కార్యాన్నే క్రూశ్చన్ నిర్వర్తించి మీకు త్వరితంగా బాధ విముక్తినిచ్చి మంచి ఆరోగ్యం చేకూర్చును.

క్రూశ్చన్ మిమ్ములను ఆరోగ్యంగాను, హాయిగాను నుంచుటకై సహాయపడును.

KSA 3

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 ★ సంచిక: 182
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శుక్రవారం
5-8-1955

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800229

కృత్రిమంగా వెన్నెల సృష్టి

వాషింగ్టన్, ఆగస్టు 4—అమెరికన్ ప్రముఖ శాస్త్రజ్ఞులు వచ్చే నెలలో, అధిక [illegible] ఆకాశంలోనికి పంపడం ద్వారా స్వల్పకాలికంగా కృత్రిమంగా వెన్నెలను కలిపించడానికి ప్రయత్నించబోతున్నారు. [illegible] ఎత్తున [illegible] శాస్త్రజ్ఞుల అనుమానాన్ని నిరూపించడానికి ఈ ప్రయోగం చేయబడుతున్నదట.

నీటితీరువ, మాగాణి శిస్తుల హెచ్చింపులపై చర్చ వాయిదా

ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ ఆమోదం లేకుండా నిర్ణయం జరగదని ఆంధ్ర ముఖ్యమంత్రి హామీ

జెనీవానుంచి ఢిల్లీకి శ్రీ కృష్ణమీనన్ పునరాగమనం

న్యూఢిల్లీ, ఆగస్టు 4—ఇండియా ప్రత్యేక రాయబారి శ్రీ వి. కె. కృష్ణమీనన్ జెనీవా నుంచి బొంబాయి మీదుగా నేడు ఢిల్లీ చేరారు.

శ్రీ మీనన్ మంగళవారంనాడు జెనీవాలో అమెరికా-చైనా సమస్యను పరిష్కారానికై సంప్రతింపులు జరుపుతున్న అమెరికన్ ప్రతినిధివర్గ నాయకుడు మిస్టర్ ఎలెక్సిస్ జాన్సన్ ను కలుసుకొని 45 నిమిషాలసేపు సంప్రదించారు.

చైనా నుంచి అమెరికన్ పౌరుల మార్పిడి సమస్య అతి శీఘ్రంగా పరిష్కారం కాగలదని ఆయన ఈ సమావేశానంతరం విలేకరులకు తెలియజేశారు.

శ్రీ మీనన్ సోమవారంనాటి రాత్రి చైనీస్ ప్రతినిధివర్గ నాయకుడు మిస్టర్ వాంగ్ పింగ్ నాన్ ను కలుసుకొని ఆయనతో గంటన్నర సేపు సంభాషణలు జరిపారు.

జెనీవానుంచి విమానంలో బయలుదేరుతూ అక్కడ చైనా, అమెరికా ప్రతినిధులమధ్య సంభాషణలు ప్రయోజనకరంగా కొనసాగుతున్నవని విలేకరులతో శ్రీ కృష్ణమీనన్ అన్నారు.

జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో 1955-56 వ సంవత్సరానికి ఆహారోత్పత్తి ప్రణాళిక నిర్వహణకు భారత ప్రభుత్వం 26 లక్షల రూపాయలను మంజూరు చేసింది.

బాగా నష్టపడగలవారిని మినహాయించడానికి సంసిద్ధత

27 మంది సభ్యుల కోరికపై అరగంటసేపు జరిగిన పార్టీ సమావేశం వివరాలు

కర్నూలు, ఆగస్టు 4—ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ ఆమోదాన్ని పొందకుండా నీటి తీరువ, మాగాణి శిస్తుల హెచ్చింపు ప్రతిపాదనలు అమలు జరపబడవని పార్టీ నాయకుడు శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు హామీ నిచ్చినమీదట ఈ ప్రతిపాదనలపై చర్చను వాయిదా వేయడానికి పార్టీ ఆమోదించింది. నేటి ఉదయం దాదాపు అరగంటసేపు జరిగిన పార్టీ సమావేశంలో ఈ ప్రతిపాదనలను అమలు జరపడంవల్ల నష్టపడేవారిని మినహాయించడానికికూడా సిద్ధంగా వున్నానని నాయకుడు హామీనిచ్చినమీదట, ఈసారి సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశం జరుగనున్న సందర్భంలో సమావేశమై ఈ ప్రతిపాదనలను గురించి చర్చించడానికి ఆమోదించబడింది.

27 మంది ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సభ్యులు నోటీసు యిచ్చిన ఫలితంగా నేటి ఉదయం సమావేశం జరిగింది.

సమావేశం జరిగిన అరగంటసేపులోను ఎక్కువభాగం పార్టీ నాయకుడు శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారే ప్రసంగించారని, అభివృద్ధి కార్యక్రమాలను అమలు జరపడానికై ఆదాయాన్ని పెంచవలసిన అవసరాన్ని ఆయన వివరించినారని తెలుస్తున్నది.

నీటితీరువను, మాగాణి శిస్తులను హెచ్చించవలసిన అవకాశాన్ని వివరించి, అయితే ఈ ప్రతిపాదనల వల్ల గల వైముఖ్యాన్ని తాము గమనించినామని శ్రీ గోపాలరెడ్డిగారు చెప్పినారట.

నీటి వసతులనుబట్టి నీటి తీరువలు ఎక్కువ తక్కువలు వుండగలవో, పైగా నీటితీరువ ప్రాంతానికి ఒకవిధంగా కలదని వివరించి, ఈ [illegible] ఏయే ప్రాంతంలో ఎంతెంతగా కష్టాలు కలిగేదీ సభ్యులు పూర్తిగా వివరాలు సేకరించి, వచ్చే పార్టీ సమావేశంలో చర్చించడానికి సహకరించాలని పార్టీనాయకుడు అర్థించారట.

అంతట ఈ సమస్యలపై ఇప్పుడే నిర్ణయం జరగాలని కొందరు సభ్యులు పట్టుపట్టినారట. అందుమీదట పార్టీనాయకుడు శ్రీ గోపాలరెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడే చర్చించి నిర్ణయం చేయవలసినంత తొందర ఏమీలేదని వివరించారట.

(మిగతా 2 వ పేజీలో)

మితిమీరిన పోర్చుగీసు క్రౌర్యంపట్ల ఢిల్లీ కలవరం

ముందు చర్యలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నదని లోక్ సభలో పంత్ ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 4—శాంతి మార్గాన్ని అనుసరించే సత్యాగ్రహులపై పోర్చుగీసు అధికారులు ప్రదర్శిస్తున్న మరింత క్రౌర్యం గురించి, చేరుతున్న వార్తలపట్ల భారత ప్రభుత్వం మిక్కిలి ఆందోళన చెందుతున్నదని నేడు లోక్ సభలో హోంమంత్రి పండిట్ గోవిందవల్లభ పంత్ ప్రకటించారు.

నిన్న గోవాలో భారతీయ సత్యాగ్రహులపై పోర్చుగీసు అధికారులు సాగించిన కాల్పుల గురించి పండిట్ పంత్ ఒక ప్రకటనచేస్తూ, ప్రధాని నెహ్రూ అనివార్యంగా ఒక చోటుకు వెళ్ళవలసిన కారణంచేత తానీ విషయాలను విడిగా వివరించవలసివచ్చిందన్నారు.

(ఇండోనేసియా ప్రెసిడెంట్ డాక్టర్ సోకర్నో నిన్న ఈజిప్టు, మెక్కాలు సందర్శించి స్వదేశానికి తిరిగివెళుతూ పాలం విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగారు. ఆయనను చూడడంకోసం ప్రధాని పండిట్ నెహ్రూ పాలం విమానాశ్రయానికి వెళ్ళారు.)

పండిట్ పంత్ తన ప్రకటనలో ఇంకా యిలా పేర్కొన్నారు:

గోవాలోని ఇండియా కాన్సల్-జనరల్ నుంచి ఇండియా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొంటూవున్నది. ముమ్ముందు తీసుకోదగు చర్యలు గురించికూడా ఆలోచిస్తూ వున్నది.

గోవా మృతవీరుల కుటుంబాలకు, కాల్పులకు గురైన క్షతగాత్రులైన వలంటీర్లకు ఇండియా ప్రభుత్వం సానుభూతి తెల్పుతున్నదని పండిట్ పంత్ అన్నారు.

పోర్చుగీసు శ్వేత జాతి సైనికులు మర తుపాకులతో సత్యాగ్రహులపై కాల్పులు సాగించినట్లు పండిట్ పంత్ వెల్లడించారు.

అగస్టు 3 వ తేదీ ఉదయం గోవాలో జరిగిన సంఘటనలపై ప్రభుత్వానికిచేరిన సమాచారాన్ని ఆయన యిలా వివరించారు:

శాంతికాముకులైన సత్యాగ్రహులు మూడు జట్లుగా వెళ్ళి నిన్న ఉదయం 10-15 గంటలకు బాందావద్ద గోవా సరిహద్దు దాటారు. మూడు జట్లకు శ్రీ మహితోషనంది, శ్రీ రామేశ్వర్ ప్రసాద్, శ్రీ పండరీనాథ్ థర్మాంకర్ లు నాయకత్వం వహించారు. మొదటి జట్టులో 28 మంది, రెండవ జట్టులో 30 మంది, మూడవ జట్టులో 42 మంది సత్యాగ్రహులు కలరు.

దాదాపు 10-45 గంటలకు సత్యాగ్రహులను శ్వేతజాతి పోర్చుగీసు సైనికులు అడ్డగించి, ఆ వెనువెంటనే మరతుపాకులతో సత్యాగ్రహులపై కాల్పులు సాగించారు.

శ్రీ బి. కె. ఫోరెట్ అనే సత్యాగ్రహికి ముఖంపై తుపాకిగుండు దెబ్బ తగిలింది. ఆయన అక్కడికక్కడే మరణించారు.

శ్రీ నిత్యానందసాహా, శ్రీ నామదేవ్ కాళోలేకర్, శ్రీ మహితోష్ నంది, మిస్టర్ ఏ. ఏ. మహమ్మద్ అనే నలుగురు సత్యాగ్రహులకు తుపాకి గుండుదెబ్బలు తగిలినవి.

శ్రీ సాహా కుడి కణతికి తగిలినట్లు చెప్పుతున్నది. శ్రీ కాళోలేకర్ కుడిభుజం గాయపడింది.

సావంత్ వాడికి 18 మైళ్ళ దూరంలో వున్న వెంగూర్లా ఆసుపత్రిలో శ్రీ సాహాను చేర్చారు.

(మిగతా రెండవ పేజీలో)

గోవా స్వాతంత్ర్యోద్యమంలో మరి ఇద్దరు భారతీయుల ఆత్మబలిదానం

పోర్చుగీసు పోలీసుల తుపాకి గుండుదెబ్బలకు శ్రీ ఫోరెట్, శ్రీ నిత్యానందసాహాల దుర్మరణం

సావంత్ వాడి, ఆగస్టు 3—గోవా స్వాతంత్ర్యోద్యమంలో మరి ఇద్దరు నిరాయుధులైన భారతీయ వలంటీర్లు వీరులు నేడు ఆత్మబలిదానం చేశారు.

శ్రీ బి. కె. ఫోరెట్ అనే మధ్యప్రదేశ్ సత్యాగ్రహిపై పోర్చుగీసు పోలీసులు తుపాకి కాల్పులు సాగించగా ఆయన అక్కడికక్కడే దుర్మరణంపాలైనారు. శ్రీ నిత్యానంద సాహా (పశ్చిమ బెంగాల్) అనే మరొక సత్యాగ్రహి తుపాకి కాల్పులకు గురైన కొద్దిసేపటికి ప్రాణం విడిచారు.

వీరుభయులు నేటి ఉదయం గోవాలో ప్రవేశించిన 12 వ భారతీయ సత్యాగ్రహ దళానికి చెందినవారు. ఈ దళంలో మొత్తం 160 మందికి పైగా వలంటీర్లు కలరు. వీరు మూడు జట్లుగా చీలి మూడు కేంద్రాలనుంచి గోవాలో నేటి ఉదయం ప్రవేశించారు. ఇందులో ఒక జట్టు గోవాలో ప్రవేశించిన ఐదు నిమిషాలకు ఉదయం 10-35 గంటలకు పోర్చుగీసు పోలీసులు కాల్పులు సాగించారు. జట్టులో మొత్తం నలుగురు క్షతగాత్రులైనారు. శ్రీ నిత్యానంద సాహా నెన్నుదుటిలో నుంచి తుపాకి గుండు దూసుకుపోయింది. ఆయన వెంగుర్లా ఆస్పత్రిలో చేర్చబడ్డారు; కాని మధ్యాహ్నమే అసువులు బాశారు.

క్షతగాత్రులైన తక్కిన ముగ్గురి పేర్లివి: శ్రీ నామదేవ్ కాళోలేకర్ (అకోలా), శ్రీ మహితోష్ నంది (పశ్చిమ బెంగాల్, ఈ జట్టు నాయకుడు), మిస్టర్ ఏ ఏ. మహమ్మద్ (మలబార్.)

గుండు దెబ్బలు తగిలిన ఈ ముగ్గురు కూడా ఆస్పత్రిలో చేర్చబడినారు. వీరి స్థితి విషమంగా వున్నది.

శ్రీ ఫోరెట్, శ్రీ సాహా భౌతిక కాయాలు బెల్గాముకు కొనిపోబడుతున్నవి. క్షతగాత్రులైన ముగ్గురుకూడా బెల్గాముకు కొనిపోబడగలరు.

మిగిలిన మూడు జట్లలో ఒక జట్టుకు శ్రీ మహితోషనంది (పశ్చిమ బెంగాల్) [illegible] నాయకుడు). రెండవదానికి శ్రీ పండరీనాథ్ థర్మాంకర్ (బొంబాయి ప్రాంతం) నాయకత్వం వహించారు. మూడవదానికి శ్రీ రంజితసింగ్ అనే [illegible] నాయకుడు.

శ్రీ నంది జట్టుపై పోర్చుగీసు పోలీసులు కాల్పులుసాగించి, రెండు జట్లలోని అందరి నాయకులను అరెస్టుచేసి, ఇండియా సరిహద్దుకు గెంటివేశారు.

కాల్పులకు గురైన శ్రీ ఫోరెట్ అక్కడికక్కడే మరణించారు. ఆయన [illegible] తుపాకిగుండు దూసుకు పోయింది. వలంటీర్లు ఆయన శవాన్ని వెంట తీసుకువచ్చారు. క్షతగాత్రులైన నలుగురిని కూడా వెంట తీసుకొని వచ్చారు. శ్రీ సాహా నెన్నుదుటికుండా తుపాకిగుండు పోయిన కారణంగా దేహంలో మూడు అంగుళాల చిల్లి ఏర్పడిందని, ఊపిరితిత్తులు పనిచేయలేదని డాక్టరు చెప్పారు. శ్రీ నామదేవ్ కాళోలేకర్ కు కుడికణతపైన, శ్రీ నందికి కుడి మోకాలుపైన తుపాకిగుండు దెబ్బలు తగిలినవి.

మధ్యప్రదేశ్ కు చెందిన వలంటీర్ల దళం ఒకటి ఈ సత్యాగ్రహదళంలో కలదని, వీరికి శ్రీ ఫోరెట్ నాయకుడని శ్రీ కాళోలేకర్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరికి తెలియజేశారు.

శ్రీ ఫోరెట్ చాందా నివాసి. ఆయనకు భార్య, ముదుసలి తల్లి, నాలుగేండ్ల కుమారుడు కలరు.

సావంత్ వాడి, బాందాలలో హర్తాళ్

సావంత్ వాడి, ఆగస్టు 3—గోవా విమోచనకు ఆత్మ బలిదానం చేసిన ఇద్దరు భారతీయ వలంటీర్ల గౌరవార్థం నేడు సావంత్ వాడిలోను, బాందాలోను హర్తాళ్ జరుపబడింది.

వీరిలో ఒకరైన శ్రీ సాహా [illegible] గోవా విమోచనోద్యమ సహాయక సమితి నాడు శ్రీ సాహా భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి సావంత్ వాడికి ఊరేగింపుతో తీసుకు వెళ్లారు. అనేకమంది ప్రజలు ఆయన భౌతికకాయంపై పుష్పాలు, పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

గోవా విమోచనోద్యమంలో ఇప్పటికి ముగ్గురు ఆత్మబలిదానం చేశారు. మొదటివారు మధుర (ఆగ్రావద్ద కలది) నివాసి శ్రీ అమీర్ చంద్ గుప్తా. తర్వాతివారు శ్రీ ఫోరెట్, శ్రీ సాహా.

వలంటీర్లపై హింస

గోవాలో ప్రవేశించిన వలంటీర్లను పోర్చుగీసు పోలీసులు మొద్దుబారిన లాఠీలతోను, బెత్తములతోను క్రూరంగా బాదడం తాము కళ్ళార చూచినామని కేరిఖోల్ లో వున్న [illegible] దాదాపు వందమంది భారతీయులు పత్రికా విలేకరులకు చెప్పారు.

పార్లమెంటు సభ్యుల ఆందోళన

న్యూఢిల్లీ, ఆగస్టు 3—పోర్చుగీసు పోలీసులు భారతీయ సత్యాగ్రహులపై కాల్పులు సాగించిన వార్త పార్లమెంటరీ వర్గాలలో మిక్కిలి ఆందోళన, విస్మయం కలిగించింది.

పోర్చుగీసువారిచర్య "నాగరిక దేశాలకు తగదు" అని "అంతర్జాతీయ నీతినియమాలకు ఇది విరుద్ధం" అని విమర్శలు చెయ్యబడుతున్నవి.

గోవాకు వెళ్లే నౌకల బహిష్కరణ

బొంబాయిరేవు కార్మికులచే

బొంబాయి, ఆగస్టు 3—గోవాకు వెడుతూ బొంబాయిచేరే నౌకలకు సరుకులు ఎత్తడంకాని, నౌకలనుంచి సరుకులు దించడంకాని చెయ్యకూడదని బొంబాయిరేవు కార్మికులు ఇటీవల చేసిన తీర్మానం ఫలితాలు విదేశ నౌకా ప్రతినిధులను మిక్కిలి కలవర పెడుతున్నది.

గోవాకు సరకుల నౌకలు పంపవలదని తమపై అధినేతలను ఈ ప్రతినిధులు కోరినారట. వీరి అభ్యర్థన పాటించబడే పక్షంలో ఇక గోవాను ఆర్థిక దిగ్బంధనం చెయ్యడం పూర్తి అయినట్లే చెప్పవచ్చు.

రెండు గోవా గ్రామాలకు దాస్య విమోచనం

ఆజాద్ గోమంతకదళ్ నాయకుల కృషి ఫలితం

సావంత్ వాడి, ఆగస్టు 3—గోవాలోని మాయెమ్, సుర్లా అనే రెండు గ్రామాలు నిన్న స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నట్లు ఇక్కడి ఆజాద్ గోమంతకదళ్ ప్రచార కార్యాలయానికి వార్త చేరింది.

(మిగతా 2 వ పేజీలో)

నందికొండ కంట్రోల్ బోర్డు సమావేశం

—ప్రాథమికపు ఏర్పాట్లపై చర్చ

కర్నూలు, ఆగస్టు 3—నందికొండ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించడానికి అవసరమైన ప్రాథమికపు ఏర్పాటులను గురించి నందికొండ కంట్రోలు బోర్డులోని ఆంధ్ర, హైదరాబాద్ ప్రభుత్వాల ప్రతినిధులు నేడు చర్చలు జరిపారు.

సెక్రటేరియట్ లో జరిగిన ఈ సమావేశానికి ఆంధ్ర గవర్నర్ శ్రీ త్రివేది అధ్యక్షత వహించారు.

హైదరాబాద్ ప్రభుత్వ ప్రతినిధులుగా ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావు, ఆర్థికమంత్రి శ్రీ వినాయక్ రావు, పబ్లిక్ వర్క్సుమంత్రి డాక్టర్ మేల్కోటె పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రభుత్వోద్యోగులలో చీఫ్ సెక్రటరీ శ్రీ ఎం. ఏ. ఆర్. రావు, పబ్లిక్ వర్క్సు శాఖ కార్యదర్శి హెచ్. రామ్ లాల్, ఆర్థిక శాఖ కార్యదర్శి వి. దామోదరరెడ్డి, చీఫ్ ఇంజనీరు.

ఆంధ్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ జి. లచ్చన్నగారలు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శ్రీ ఒ. పుల్లా రెడ్డి గారు, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ వి. కె. రావు, పబ్లిక్ వర్క్సు శాఖాకార్యదర్శి శ్రీ కె యస్. అనంతరామన్, స్పెషల్ చీఫ్ ఇంజనీరు శ్రీ యల్. వెంకటకృష్ణఅయ్యర్ గారలు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ప్రాజెక్టు ఉద్యోగులకు, కార్మికులకు నివాస సౌకర్యాలు ఏర్పాటుచేయడం, అక్కరకు కావలసిన విద్యుచ్ఛక్తి, పనిసరఫరాల ఏర్పాటు, ప్రాజెక్టు పనికి కావలసిన విద్యుచ్ఛక్తి సరఫరాలను గురించి చర్చలు జరిగినవని ఒక అధికార ప్రతినిధి అన్నారు.

ప్రాజెక్టు శంకుస్థాపనోత్సవం సంగతి, నందికొండ కంట్రోల్ బోర్డు అడ్మినిస్ట్రేటర్ నియామకం సంగతి ఇష్టాగోష్ఠిగా చర్చించబడినవి.

బంజావతి ఆనకట్ట స్కీము

ప్రభుత్వం పరిశీలన

కర్నూలు, ఆగస్టు 4—శ్రీకాకుళంజిల్లాలో బంజావతి ఆనకట్ట స్కీమునుగురించి పరిశీలించి స్పెషల్ ఇంజనీరు పంపిన నివేదికను రెవిన్యూబోర్డు సలహాతో ఆంధ్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తున్నదని ఆంధ్ర ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారు అన్నారు. దీనికి ఒక కోటి రూపాయలు ఖర్చుకాగలవని, ఇందుకు ఒరిస్సా ప్రభుత్వం అనుమతి కావాలనివున్నదని కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి అన్నారు.

టుబాకో డైరెక్టరీ, 1955

ఇండియన్ సెంట్రల్ టుబాకో కమిటీచే ఇంగ్లీషులో ప్రకటించబడింది. అన్ని రకముల ఇండియా పొగాకు, పొగాకు ఉత్పత్తుల వ్యాపారం చేసే టోకు వర్తకులు, కమీషన్ ఏజంట్లు, ఎగుమతిదార్లు, ఇండియానుంచి పొగాకు దిగుమతి చేసుకొనే విదేశీ వ్యాపారుల చిరునామాలు, పొగాకు వ్యాపారానికి సంబంధించిన ఇతర ముఖ్య సమాచారాలు కల పుస్తకం వెల రు. 10/- (తపాలాలో పోస్టేజి రు. 2/- అదనం) 10 ప్రతులకు, ఆపైన ఆర్డరిచ్చే వారికి 20% కమీషన్. కాపీలకు:

సెక్రటరీ, ఇండియన్ సెంట్రల్ టుబాకో కమిటీ,
38, మౌంట్ రోడ్డు, మద్రాసు-6.

ఇండియా ప్రభుత్వము
ఆహార వ్యవసాయ అండ్ మంత్రివర్గం శాఖ

టెండరు నోటీసు నెం. 49042 /55 సి 3.1. 29-7-1955 తేదీ గలది.

10-10-55 నుంచి 9-10-56 వరకు క్రొత్తగూడెం రేవునుంచి ఇండియా ప్రభుత్వం దిగుమతి చేసుకొన్న ఆహార ధాన్యాలు, ఫిండి, ఇతర సరుకులకు క్లియరింగ్ ఫార్వార్డింగ్ నియామకానికి రీజినల్ డైరెక్టర్ (ఫుడ్), మద్రాసువారు టెండరులు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటీసును ఉదివాకిన్సా బెండర్లు 41, వైట్స్ రోడ్, రాయపేట, మద్రాసు-14 లో గల వారి కార్యాలయంలో నాడు (వాపసు ఇవ్వబడదు) ఒక్కొక ఫారంకు రు 5/- చెల్లించి పొందిన టెండర్ ఫారములపై టెండర్లు 30-8-55 సాయంకాలం 4 గం. లోగా చేరునటు రీజనల్ డైరెక్టర్ (ఫుడ్) వారికి పంపవలెను.

ఎ. పి-502 (22)

నెలసరిలో రు. 1,000/- వరకు సంపాదించుటకై అప్లై చేయండి. ఇంగ్లీషులో వ్రాయండి.

Mercantile Company of
Rajasthan, JAIPUR.

కోలారు బంగారు గనుల జాతీయకరణం

స్కీము వివరాలకై మైసూరుకు ఢిల్లీ సందేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 4—కోలారు బంగారు గనులను జాతీయం చేయడానికి మైసూరు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై తుది నిర్ణయానికి రావడానికి వీలుగా విశదమైన ఒక ప్రణాళికను పంపవలసిందని మైసూరు ప్రభుత్వాన్ని ఇండియా ప్రభుత్వం కోరిందని తెలుస్తున్నది.

గనులను జాతీయం చేయడంవల్ల కేంద్ర ప్రభుత్వం అవలంబించగల విధానం దృష్ట్యా ఇందును గురించి నిర్ణయం జరుగవలసి వుంటుందని ఇండియా ప్రభుత్వం భావిస్తున్నది. అందుచేత ఈ ప్రతిపాదనపై కొంతవరకు క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం లేదనికూడా ఇండియా ప్రభుత్వం భావిస్తున్నది.

ఆంధ్రనుంచి సత్యాగ్రహుల పయనం

గుంతకల్లు, ఆగస్టు 1—గోవాను విముక్తి చెయ్యడానికై గోవాలో సత్యాగ్రహం చేసేనిమిత్తం ఆంధ్రదేశం నుంచి మొదటి జవసేపం కం 29 వ తేదీని బయలుదేరి వెళ్ళింది ఈ దళంలో 19 మంది కలరు.

ఈ దళంలో గుంటూరు, నెల్లూరుజిల్లాలకు చెందిన జట్లు రెండు కలవు ఈ రెండుజట్లు నేటి ఉదయమే గుంతకల్లు చేరినవి వారికి పౌరులు బ్రహ్మాండంగా స్వాగతమిచ్చి ఊరేగింపుతో పురవీధులగుండా తీసుకొనివెళ్ళారు. సాయంకాలం జరిగిన బహిరంగసభలో ఈ దళం నాయకుడు శ్రీ భీమా రాదయ్య. శ్రీ కొండలరావు అనే సత్యాగ్రహి, శ్రీ ఆరోగ్యస్వామి అనే మరొక సత్యాగ్రహి గోవాకు స్వాతంత్ర్యం పొందవలసిన ఆవశ్యకత గురించి ప్రసంగించారు. 29 వ తేదీన వారికి ఘనంగా వీడ్కోలు ఇవ్వబడింది.

పంత్ ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

అక్కడే ఆయన విష్ణుముత్యాల్నం 8-40 గంటలకు ప్రాణాలు విడిచారు.

శ్రీ పంఢిక ఉడి మోకాలుపై గుండు దెబ్బ తగిలినవి. ఛాందాలో తుపాకి గుండు తీసివేశారు.

శ్రీ ఫోగట్ ముఖంపై తుపాకిగుండు తగిలింది. ఆయన గోవా భూభాగంలోనే మరణించారనే స్మృతి చెందారు, ఇతర సత్యాగ్రహులు ఆయన కళేబరాన్ని సావంతవాడికి తీసుకొనివచ్చారు. తక్కిన 99 మంది సత్యాగ్రహులు ఇండియాకు తిరిగి వచ్చారు.

శాంతి మార్గాలను అనుసరించే సత్యాగ్రహులపై పోర్చుగీసు అధికారులు ప్రదర్శిస్తున్న మరింత క్రౌర్యంగురించి ఇప్పుడు చేరుతున్న వార్తలు ఇండియా ప్రభుత్వాన్ని మిక్కిలి కలవర పరుస్తున్నవి. ఇద్దరు మృతవీరుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఇండియా ప్రభుత్వం తమ సానుభూతిని తెలియజేస

ఆంధ్రప్రభ

1955 ఆగస్టు 5 శుక్రవారం

కిరాతకం

నిరాయుధులైన మరి ఇద్దరు సత్యాగ్రహులు నిన్నటిదినం పోర్చుగీస్ కిరాతకానికి బలి అయినారు.

సత్యాగ్రహులపై పోర్చుగీస్ సైనికులు తుపాకులు ప్రయోగించడమే తడవుగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీ బి. కె. ఫోంట్ అక్కడనే నేలకొరిగి ప్రాణాలు కోల్పోయాడు. పోర్చుగీస్ సైనికుని తుపాకిగుండు పశ్చిమ బెంగాల్ కు చెందిన శ్రీ నిత్యానందసాహా అను మరొక సత్యాగ్రహి కుడి శ్వాసకోశాన్ని చీల్చి, మరికొన్ని గంటలకు ఆస్పత్రిలో ఆయన అసువులను హరించింది. మీదుగాక, శ్రీయుతులు నామ్ దేవ్ కొథాలేకర్, మహితోష్ నంది, పి. ఎ. మహమ్మద్ అనువారిలు కూడు దెబ్బలచే క్షతగాత్రులైనారు. వీరి స్థితి ప్రమాదకరంగా వున్నట్లు తెలుస్తున్నది.

లోగడ పోర్చుగీస్ పోలీసులు సల్పిన చిత్రవధ ఫలితంగా దుర్మరణంపాలైన భారతీయ సత్యాగ్రహి శ్రీ అమిర్ చంద్ గుప్త దేహంనుంచి స్రవించిన రక్తం ఇంకా తడి ఆరే వుండదు. ఇంతలో నిన్న జరిగిన దారుణ సంఘటనల ఫలితంగా ఈ నాటికి గోవా విమోచనోద్యమం మొత్తంపై భారతీయుల మూడు నిండు ప్రాణాలను బలిగొన్నది.

నిరాయుధులైన సత్యాగ్రహులను పోర్చుగీస్ అధికారులు నానావిధ చిత్రహింసలకు గురిచెయ్యడంతో తృప్తి చెందక నిన్నటినుంచి వారిపై సైన్ గన్ లనుసహా ప్రయోగించడంతో నేను లోక్ సభలో హోంమంత్రి పండిట్ గోవింద వల్లభపంత్ నుడివినట్లు పోర్చుగీస్ అధికారులు ప్రదర్శిస్తున్న రాక్షసత్వంలో నూతన ప్రకరణం ప్రారంభమైంది.

అహింసకు కట్టుపడిన భారత ప్రభుత్వం ప్రతీకారాన్ని తలపెట్టదన్న ధైర్యంతో సాలజార్ ప్రభుత్వం ఇట్టి దారుణ విధానాన్ని అవలంబించడం అత్యంత శోచనీయం. నానాటికీ మితిమీరుతున్న బుడతకీచుల కిరాతకం అశేష భారత ప్రజల ఆగ్రహాన్ని రగుల్కొల్పింది. హోం మంత్రి శ్రీ గోవింద భల్లభపంత్ నేడు పార్లమెంటులో వచించినట్లు భారత ప్రభుత్వం కూడా మిక్కిలి ఆందోళన చెందింది, నూతన పరిస్థితులలో అవలంబించదగిన చర్యలను గురించి ఆలోచిస్తున్నది.

భారత ప్రభుత్వం చూపుతున్న ఆత్మ సంయమాన్ని పోర్చుగల్ అపార్థం చేసుకున్నా, పాశ్చాత్య రాజ్యాంగవేత్తలు ఇవ్వ దివ్యాడే దానిని గుర్తించ గలుగుతున్నారి నడానికి అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ మొన్న పత్రికా ప్రతినిధుల సమావేశంలో చేసిన ప్రకటనే నిదర్శనం. ఐక్యరాజ్య సమితి ప్రణాళికలో ప్రవచించబడిన సిద్ధాంతానుగుణ్యంగా గోవా విషయంలో ఇండియా శాంతియుత పరిష్కారాన్ని ఆశిస్తుందం

అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఇండియా శాంతి విధానాలను కేవలం హర్షించడంతో తృప్తిచెందక భారతీయుల అసహనం మిన్నుముట్టకముందే పోర్చుగల్ కు వివేకోదయం కలిగేటందుకు ప్రయత్నించడం అవసరం.

అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు

ప్రభుత్వంచే కొత్త బిల్లు ప్రతిపాదన

న్యూఢిల్లీ, ఆగస్టు 3—ఇండియాలోని అన్ని రాష్ట్రాలలోను లెజిస్లేటివ్ అసెంబ్లీలకు, ప్రజాసభకు ఒకేసారి ఎన్నికలు జరపడానికి అవకాశ మివ్వగల ప్రజాప్రాతినిధ్యపు చట్టం రెండవ సవరణ బిల్లును నేడు లోక్ సభలో భారత ప్రభుత్వపు న్యాయశాఖలో మంత్రి శ్రీ హెచ్. వి. పటాస్కర్ నేడు ప్రతిపాదించారు.

ఎన్నిక కాలాన్ని పూర్వం కంటె 15 రోజులు తగ్గించి, తద్వారా అభ్యర్థుల వ్యయం కూడా తగ్గించడానికి ఈ బిల్లులో కొన్ని నిబంధనలు చేర్చబడినవి

వోటరుగా నమోదుకు అర్హత

1950, ప్రజాప్రాతినిధ్యపు చట్టం ప్రకారం వరుసగా 180 రోజులు ఒక ప్రాంతంలో నివసించేవారే ఆ ప్రాంతంలో వోటరుగా నమోదు కావడానికి వీలున్నది ఇప్పుడు ఈ నియమాన్ని తొలగించి, ఒక నిర్ణీతమైన తేదీకి ఎవరు ఏ ప్రాంతంలో వుంటే ఆ ప్రాంతంలో వోటరుగా నమోదు కావడానికి ఈ సవరణ బిల్లులో ఒక నిబంధన చేర్చబడింది,

రెండు భాషలలో ఓటర్ల జాబితాల ప్రకటన

మద్రాసు, ఆగస్టు 3—మొత్తం జనాభాలో నూటికి 20 మందికి పైగా ఏ భాష కలవారు నివసిస్తుంటే వారి భాషలలో కూడా ఎన్నికల జాబితాలు ప్రచురింపాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినదని నేడు మద్రాసు అసెంబ్లీలో శ్రీ సి. సుబ్రహ్మణ్యం వెల్లడించారు

గుడలూర్ తాలూకా మలబార్ ప్రాంతంలోని దైనప్పటికి అక్కడ తమిళంలో కూడా వోటర్ల జాబితాలు ప్రకటించబడడానికి ఇదే కారణమని కూడా మంత్రి చెప్పారు.

ఇండియాయే తమను బెదిరిస్తున్నదట

డల్లెస్ వ్యాఖ్యపై లిస్బన్ వివరణ

లిస్బన్, ఆగస్టు 3—క్రిందటి మంగళవారంనాడు గోవా సమస్యపై అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ జాన్ ఫాస్టర్ డల్లెస్ చేసిన ప్రకటనపై పోర్చుగీసు విదేశాంగ శాఖ నేటిరాత్రి క్రింది ప్రకటన చేసింది.

భారతీయ రాజకీయవేత్తలు ఉద్రిక్తతను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న సమయంలో, మాపై ఆక్రమంగా బెదిరింపులు సాగించబడుతున్న సమయంలో, న్యూఢిల్లీలోని పోర్చుగీసు లెగేషన్ ను మూసివేయాలనే స్నేహరహితమైన ఉత్తరువును ఇండియా ప్రభుత్వం జారీచేసినప్పుడు సమయంలో అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనకు గల ప్రాముఖ్యాన్ని వేరే చెప్పనవసరం లేదు.

మిస్టర్ డల్లెస్ మిత్రరాజ్య సమితి ప్రణాళికలోని సూత్రాలను తన ప్రకటనలో ప్రస్తావించారు. అవి ప్రణాళికలోని రెండవ ఆర్టికిల్ నాల్గవ పారాగ్రాఫ్ నుంచి సేకరించ బడినవి ఆ పారాగ్రాఫ్ లోని సమితి సభ్యులు తమ అంతర్జాతీయ వ్యవహారాలలో బెదిరింపులకు గాని, బలప్రయోగానికిగాని, సమితి లక్ష్యాలకు విరుద్ధమైన ఇతర చర్యలకు గాని దిగరాదని వివరించబడి వుందికూడా.

ఇదే ఆర్టికల్ లో అంతర్జాతీయ వివాదాలు శాంతియుతంగా పరిష్కరించుకోబడాలనికూడా పేర్కొనబడింది.

మృతవీరులకు జోహార్లు

సావంతవాడి, ఆగస్టు 4—నిన్న పోర్చుగీసు కాల్పులకు గురై దుర్మరణం చెందిన శ్రీ బి. కె. ఫోంట్, శ్రీ నిత్యానంద సాహా గార్ల భౌతికకాయాలు నేటి ఉదయం అఖిలపక్ష గోవా విమోచనోద్యమ సహాయక సంఘం అధ్యక్షునికి సావంతవాడి ఆసుపత్రిలో అప్పజెప్పబడినవి. కారులో వాటిని పెట్టి బెల్గామ్ మీదుగా పూనాకు పంపుతున్నారు. సావంతవాడి ప్రజలు మృతవీరులపై పుష్పవర్షం కురిపించి తమ భక్తిశ్రద్ధలు వ్యక్తం చేశారు.

(5 వ కాలం తరువాయి)

ఇన్నాందర్ మీరా తలపోస్తున్నారు ఇప్పటో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ను నిరోధించవచ్చో ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆయన ఒక పెద్ద సమస్యకావచ్చునని ఆయన అభిప్రాయపడుతున్నాడు.

ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ను అరెస్టుచేసే కేంద్రమంత్రివర్గంలో యిప్పుడున్న డాక్టర్ ఖాన్ సాహెబ్ వైదొలగవచ్చుననీ, ఆగస్టు ఎనిమిదవ తేదీని జరుగనున్న పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్ సభలో తీవ్ర విమర్శలు రేగవచ్చుననీ, కాగా ఈ కారణాలచే ఆయన



భారతీయ సత్యాగ్రహులపై సాలజార్ ప్రభుత్వం తుపాకులు ప్రయోగిస్తుండగా, పోర్చుగల్ అహింసా విధానం అవలంబించగలదని అమెరికా విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ ఆశిస్తున్నారు

అజ్ఞాన, దారిద్ర్యాల నిర్మూలనకు కృషి

విద్యార్థులకు కాంగ్రెస్ అధ్యక్షుని సందేశం

కర్నూలు, ఆగస్టు 2—దేశంలోని అజ్ఞాన్ని, దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి విద్యార్థులెల్లరు దీక్ష కంకణులు కావలసిందిగా అఖిలభారత కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ యు. ఎన్. దేబర్ వేడుక్కొన ప్రబోధించారు.

సభ ఉదయం ఉస్మానియా కాలేజీలో ఏర్పాటు చెయ్యబడింది. సభకు అనేకమంది విద్యార్థులు, పదిపదులు వచ్చారు.

విద్యార్థులు తమ పరీక్షల విషయంలో మాత్రమే వృద్ధి వహించక తమ చుట్టువల్ల ఏమి జరుగుతున్నదో కూడా తెలుసుకుంటుండాలని శ్రీ దేబర్ చెప్పారు దేశం తన్నెదుర్కొన్న పరీక్షలలో నెగ్గి, జీవన వ్యయ ప్రమాణం పెంచగలిగిన తప్ప—లేకపోతే స్కూళ్ళలోను, కాలేజీలలోను పరీక్షలలో ఉత్తీర్ణులైనంత మాత్రంచేత ఏమీ ఉపయోగం లేదన్నారు.

ప్రణాళి, ప్లానింగ్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు దేశం అభ్యుదయం కొరకు కృషి చేస్తున్నారనిచెప్పి, మనచుటూ జరిగే అభివృద్ధికి వీరే కారకులన్నారు, మూలనుంచి ప్రయోజనం పొందుతున్నందుకు సభవారికి మనం ఋణం తీర్చుకోవాలన్నారు.

ఇంతకుముందు కాలేజీ ప్రిన్సిపాల్ మౌల్వీమహ్మద్ కాంగ్రెస్ అధ్యక్షునికి స్వాగతమిచ్చారు,

కాలేజీ విద్యార్థి సంఘం కార్యదర్శి శ్రీ బి. పి. రెడ్డిగారు వందన సమర్పణ చేశారు

రైస్ మిల్లులకు లైసెన్సులు

ఇక తక్కువ సంఖ్యలో ఇవ్వబడగలవని మంత్రి శ్రీ కళా వెంకటరావుగారి ప్రకటన

దంపుడు బియ్యం పరిశ్రమకు ప్రోత్సాహ మివ్వడానికై

కర్నూలు, ఆగస్టు 3—రాష్ట్రంలో సహకార పద్ధతిపై అభివృద్ధి పరచదలచిన కుటీర పరిశ్రమలలో ఖాదీ, దంపుడుబియ్యంపరిశ్రమ, చర్మ పరిశ్రమ, నూనెగింజల పరిశ్రమ, తాటిబెల్లం పరిశ్రమ, అటవస్తువులపరిశ్రమ, బుటల అల్లికం- మున్నగునవి కలవని, కుటీర పారిశ్రామిక సహకారసంఘాలకు సాధ్యమైనంత వరకు అప్పులరూపంలోను, వస్తురూపంలోను, సహాయం చెయ్యబడగలదని ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు నేడు అసెంబ్లీలో శ్రీ ప్రగడకోటయ్యగారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఆ సహకారసంఘాలకు ప్రభుత్వం షర్తీ లేకుండా అప్పులను మంజూరు చెయ్యగలదా అని శ్రీ కోటయ్యగారు ప్రశ్నించగా, ఆ సమస్యను ప్రభుత్వం పరిశీలించగలదని మంత్రి బదులు చెప్పారు. నిరుద్యోగ నిర్మూలనానికి రైస్ మిల్లులకు తక్కువ సంఖ్యలో లైసెన్సులను మంజూరు చేయడంద్వారా దంపుడు బియ్యం పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుందని మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు ప్రకటించారు.

బస్సురూట్లకు పర్మిట్లు మంజూరుచేయడం విషయమై రవాణాశాఖా మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు ఒక ప్రశ్నకు సమాధానమిస్తుండగా శ్రీ ఎన్. కె. లింగంగారు లేచి, ఆటి పర్మిట్లను మంజూరుచెయ్యడంలో రాజకీయ బాధితులకు ప్రథమస్థాన మివ్వబడ గలదా అని ప్రశ్నించారు మంత్రి శ్రీ సంజీవయ్యగారు వెంటనే సమాధానమిస్తూ అది సాధ్యంకాదని గట్టిగా చెప్పారు.

సాంఘిక సంక్షేమశాఖ

హరిజన సంక్షేమశాఖ పేరు సాంఘిక సంక్షేమ శాఖగా మార్చబడినందున హరిజనోద్ధరణకు జరిగే కేటాయింపులు ఏమాత్రం తగ్గిపోవని ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు నేటి ఉదయం అసెంబ్లీలో హామీఇచ్చారు. ఆ శాఖవారు హరిజన సంక్షేమ కార్యక్రమాలనే కాక షెడ్యూల్డు జాతుల, వెనుకబడిన తరగతుల, మాజీ నేరస్థ జాతుల సంక్షేమ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నందున ఆ శాఖకు కొత్త పేరు మరింత సముచితము, ఉచితమూ సమకూర్చగలదని భావింపబడిందని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు వివరించారు.

పేదలకు బంజర్ల మంజూరు

రెవిన్యూమంత్రి శ్రీ కె చంద్రమౌళిగారు నేడు అసెంబ్లీలో శ్రీ ఎస్. వేమయ్యగారి ప్రశ్నకు సమాధానమిస్తూ, భూమిలేని పేదలకు బంజర్ల కేటాయింపునకు ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకం కింద 1955 మే 31 వ తేదీ నాటికి 39 ?69 ఎకరాల మేరకు భూములు కేటాయించబడ్డాయని తెలిపారు.

శ్రీ వి గోపాలకృష్ణా రెడ్డిగారు అడిగిన ఒక ప్రశ్నకు ముఖ్యమంత్రి శ్రీ బి గోపాలరెడ్డిగారు సమాధానమిస్తూ, తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలో మత్స్య పరిశ్రమ పరిశోధన కేంద్రం పని చేస్తున్నదని, 1954-55లో ఆ కేంద్రంపై మొత్తం 11,247 రూపాయల సొమ్ము ఖర్చు చెయ్యబడిందని తెలిపారు.

(1 వ పేజీ తరువాయి)

ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ ఆమోదాన్ని పొందినదే ఈ ప్రతిపాదనలపై నిర్ణయం జరుగడం గాని, అవి అమలుజరగడం గాని సంభవించదని పార్టీనాయకుడు హామీఇచ్చి, బాగా నవపదేవారికి ఈ హెచ్చింపును మినహాయించడానికి కూడా తాము సర్వదా సంసిద్ధులమేనని చెప్పినారట.

ఆ పిమ్మట పార్టీ నాయకుడు శ్రీ గోపాలరెడ్డిగారు ఇచ్చిన హామీ ఫలితంగా ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చను సెప్టెంబర్ దాకా వాయిదా వేయడానికి ఆమోదించబడింది సెప్టెంబర్ ప్రారంభంలో అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు ఇందును గురించి చర్చించవచ్చునని నిర్ణయించబడింది.

తొలి వార్తలు

కర్నూలు, ఆగస్టు 3— నేటి తీరువ, మాగాణి శిస్తుల హెచ్చింపునకు ఆంధ్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు పునఃపరిశీలించబడవచ్చునని, ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సభ్యులందరికీ ఆమోదకరం కాగల విధంగా అవి సవరించబడవచ్చునని తెలుస్తున్నది.

ఈ ప్రతిపాదనలపై గల విభేదాలను పరిష్కరించడానికిగాను ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సభ్యులలోని ముఖ్యులతో సహ ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు సమాలోచనలు జరిపారు

ఈ చర్చల ఫలితంగా పన్నులహెచ్చింపు ప్రతిపాదనలను గురించి తాము పునఃపరిశీలించగలమని, కొత్త పన్నుల ప్రతిపాదనల మార్పడం గాని లేదా ఇంకా ఎక్కువగా ఆమోదయోగ్యంకాగల ప్రతిపాదనలను అమలుజరిపే విషయం గురించిగాని పూర్తిగా పరిశీలించిన పిమ్మటనే ఇదో అటో ఒక

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ సమస్య

ప్లెబిసైట్ ద్వారాగాని, ఎన్నికల ద్వారాగాని మాత్రమే పరిష్కరించబడాలని

గఫార్ ఖాన్ పునరుద్ఘాటన

పెషావర్, ఆగస్టు 3— లెక్ పర్ ఉద్యమ నాయకుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నేడు సరిహద్దు రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నిటినీ పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ ప్రతిపాదనను వ్యతిరేకించవలసినదిగా కోరాడు.

పఠానులకు ఇది జీవన్మరణ సమస్య అని ఆయన అన్నాడు.

తన స్వగ్రామం ఉత్మన్జైలో నిన్న సాయంకాలం ఆయన ఉపన్యసిస్తూ, "పఠానులు ఫిరంగి గుండ్లను, బాష్పవాయు ప్రయోగాన్ని, లాఠీఛార్జీలను ఎదుర్కొనగలరు, కాని పైసాకు (డబ్బుకు) వెలవనే లొంగిపోరు ఈ భూమిమీద దీనిని పాలించుకోవలసినవారు మీరు మీరంతా సమైక్యంగా వ్యవహరించాలి" అని ఆయన వారికి విజ్ఞాపన చేశాడు.

"ప్రజాస్వామిక రాజ్యంలో ప్రభుత్వం అభిప్రాయంతో ఏకీభవించలేకపోయే హక్కు మాకూ ప్రతి పౌరునకు ఉంది" అంటూ పాకిస్తాన్ ప్రధాని రేడియో ప్రసంగంలో యిచ్చిన హామీని ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ హర్షించాడు.

"మేము ప్రభుత్వానికి వ్యతిరేకులము కాము ఇది ఒక జాతీయ సమస్యపై ఏర్పడిన అభిప్రాయభేదం మాత్రమే. పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ సమస్యను ప్లెబిసైట్ ద్వారాగాని, జనరల్ ఎన్నికల ద్వారాగాని పరిష్కరించ బడాలనే మేము కోరుతున్నాము" అని ఆయన అన్నాడు.

ఏకీకరణ ప్రతిపాదనను సరిహద్దు రాష్ట్రం అసెంబ్లీ సభ్యులు అంతా ప్రజలచే ఎన్నుకోబడినవారో, లేక మిస్టర్ కయూంఖాన్ చే ప్రత్యేకంగా ఎన్నుకోబడినవారో తానూ ప్రస్తుతానికి చర్చించదలచుకోలేదని ఆయన అన్నాడు.

ఉత్మంజై పౌరులు గఫార్ ఖాన్ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు

గఫార్ ఖాన్ అరెస్టు

ఇప్పట్లో జరగక పోవచ్చునట

కరాచీ, ఆగస్టు 2— ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ తిరిగి అరెస్టు చెయ్యబడవచ్చుననే వదంతులు తీవ్రంగా వ్యాపించివున్నటికీ పాకిస్తాన్ మంత్రివర్గం అటి చర్యను తీసుకొనే యోచన చెయ్యడంలేదని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

పెక్కుమంది మంత్రులు ఆయన అరెస్టును ఆయనపై ఏర్పడిన విధి పుంకు గాని సుముఖంగాలేరని అంటున్నారు

ద్వితీయ ప్రణాళిక

(4 వ పేజీ తరువాయి)

86 వరకు పెంచడానికి సూచనలు జరిగినవి సహకార పద్ధతిని గుంతకల్లులో నూలు మిల్లును ప్రారంభించదలుస్తున్నారు. ఆరు పంచదార ఫ్యాక్టరీలను ప్రారంభించడానికి కూడా ఏర్పాటు జరిగింది.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద ఉద్దేశిస్తున్న అయిదు పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులలోను వంశధార, నిద్దేశ్వరం, పులిచింతల ప్రాజెక్టులను, ఇరిగేషన్ ప్రాజెక్టులుగాను, గోదావరి రిజర్వాయరు, సోమశిల ప్రాజెక్టులను వరదల నివారణ ప్రాజెక్టులుగాను పేర్కొన్నారు. ఇవి కాక బుడమేరు, తమ్మిలేరు ఎర్ర కాల్వ, ఉప్పుటేరు, స్వర్ణముఖిపై చేరువంటి స్కీములు కూడా వున్నవి.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద విద్యుచ్ఛక్తి సప్లయిని పొందుతున్న పట్టణాల పల్లెల సంఖ్య 600 నుంచి 2 400 వరకు పెరుగుతుంది.

పారిశ్రామికాభివృద్ధి పథకాల ఫలితంగా నూలు ఉత్పత్తి 5,760 లక్షల బేళ్ల నుంచి 10 646 లక్షల బేళ్ల వరకు, చేనేత వస్త్రాలు 204 లక్షల బేళ్ళనుంచి 467 లక్షల బేళ్ళ వరకు, పేపరు 2,000 టన్నులనుంచి 5,000 టన్నుల వరకు, సిమెంటు రెండు లక్షల టన్నుల నుంచి 7 లక్షల 88 వేల టన్నుల వరకు, పంచదార 40 వేల టన్నుల నుంచి 90 వేల టన్నుల వరకు ఉత్పత్తులు పెరగగలవు.

విద్యాభివృద్ధి ప్రణాళికలవల్ల ఎలిమెంటరీ స్కూల్ల సంఖ్య 16 986 నుంచి 18,352 వరకు పెరగగలవు వీటిలో అదనంగా 4,066 తరగతులు కూడా వుంటవి. వీటిలోని విద్యార్థుల సంఖ్య 16 లక్షల 29 వేల నుంచి 19 లక్షల 54 వేల వరకు పెరుగుతుంది, హైస్కూల్ల సంఖ్య 600 నుంచి 640 వరకు పెరుగుతుంది అదనంగా 160 సెక్షనులు వుండగలవు వీటిలోని విద్యార్థుల సంఖ్య 94,500 నుంచి 1,18,125 వరకు పెరుగుతుంది. టీచర్ ట్రెయినింగ్ కాలేజీలు 57 నుంచి 61 వరకు పెరగగలవు. వయోజన విద్యా కేంద్రాలు 1,887 నుంచి 2 209 వరకు పెరగగలవు.

వైద్య శాఖాలయాలకింద ఆసుపత్రుల సంఖ్య 282 నుంచి 294 వరకు పెరిగి వాటిలోని మంచాల సంఖ్య 7 2000 నుంచి 9,600, వరకు హెచ్చుతుంది కొత్తగా రెండు మెడికల్ కాలేజీలను ప్రారంభించదలుస్తున్నారు,

ఇంజనీర్ల కొరతను నివారించడానికి మరొక ఇంజనీరింగ్ కళాశాలను కూడా ప్రారంభించదలుస్తున్నారు.

గోవా ఉద్యమం

(1 వ పేజీ తరువాయి)

బిచోలిమకు మూడుమైళ్ళ దూరంలో వున్న మూడుమైళ్లో 400 మందికిపైగా గ్రామస్థులు ఆజాద్ గోమంతకదళ్ నాయకుల నాయకత్వాన ఉదయం ఊరేగి పుజొకిని భారత జాతీయ పతాకను ప్రతిష్ఠాపించారు. ఈ వుత్సవంలో పాల్గొన్న ఒక పోర్చుగీసు అధికారి త్రివర్ణపతాకకు భక్తిపూర్వకంగా తలవంచి వందన మాచరించాడు.

జూలై 16 నాటి సంఘటనపై నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 3—జూలై 16 వ గోవాలో ప్రవేశించిన భారతీయ సత్యాగ్రహులలో ఒకరైన శ్రీ నందేడ్కర్ కు పోర్చుగీసు అధికారుల క్రౌర్యం వల్ల కలిగిన గాయాలను నేడు లోక్ సభలో ప్రధాని నెహ్రూ వివరించారు.

నిన్న లోక్ సభలో ప్రతిపాదించబడిన ఒక అడ్జర్న్ మెంట్ తీర్మానంపై పండిట్ నెహ్రూ ఒక ప్రకటన చేస్తూ శ్రీ నందేడ్కర్ కుడికన్ను బాగా వాచిపోయి కదుం గట్టిందనీ, అయితే కన్నుకు ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినారని పండిట్ నెహ్రూ తెలియజేశారు. శ్రీ నందేడ్కర్ రెండు చేతులపైన, ముంజేతుల పైన, తలపైన బలమైన గాయాలు తగిలినవనీ, ముఖంకూడా కొంత వాచినదనీ పండిట్ జీ అన్నారు.

ఇండియాకు ఇద్దరు గోవా పోలీసుల పరారీ

గోవా సరిహద్దు ప్రాంతం, ఆగస్టు 3— ఇస్మాయిల్ అహమ్మద్, నారాయణ్ సీతారామ్ పాటో అనే గోవా పోలీసులు పోర్చుగీసు ప్రభుత్వంలో నౌకరీ వదులుకొని ఇండియాకు పరారై వచ్చారు. ప్రస్తుతం వారు ఇండియా సరిహద్దులో బాందాలో విశ్రమింపబడినారు.

గోవా పట్ల ఇండియా వైఖరి

అమెరికా బలపరచగలదని డల్లెస్ ప్రకటన

వాషింగ్టన్, ఆగస్టు 3—గోవా విషయంలో ఇండియా, పోర్చుగల్ దేశాలమధ్య నెలకొన్న ఉద్రిక్తతవల్ల అమెరికా చెందుతున్న ఆందోళనను అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ నిన్న వెల్లడించారు. శాంతియుత మార్గాలద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలనే సిద్ధాంతం గుర్తించబడివుండటాన్ని కూడా ఆ సందర్భంలో ఆయన పేర్కొన్నారు.

ఆ సిద్ధాంతాన్ని ప్రధాని నెహ్రూ ఇటీవల ఉద్ఘాటించడం గుర్తించదగినది కూడా డల్లెస్ అన్నారు. ఇటువంటి వైఖరినే పోర్చుగల్ ప్రభుత్వంకూడా అవలంబిస్తుందని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు.

పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నకు సమాధానంగా డల్లెస్ ఇలా పేర్కొన్నారు:

"ఆ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతవల్ల అమెరికా ఆందోళన చెందుతున్నది. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నా అమెరికా ఆందోళన చెందుతుంది. అలాగే ఆ ప్రాంతం విషయంలోకూడాను. శాంతియుత మార్గాలద్వారా వివాదాల పరిష్కారాన్ని కాంక్షించడం ఎల్లప్పుడూ మన విధానంగా వుంటూ వచ్చింది. మిత్రరాజ్య సమితి ప్రణాళికలో ప్రకటించబడిన సిద్ధాంతం కూడా అదే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకువలె గోవాకుకూడా ఇదే వర్తిస్తుంది. తన ప్రభుత్వం విధానం అదేనని ప్రధాన మంత్రి నెహ్రూ ఉద్ఘాటించినందుకు మేము సంతృప్తి చెందాం. పోర్చుగల్ ప్రభుత్వం కూడా అదే వైఖరిని అవలంబిస్తుందని నేను విశ్వసిస్తున్నాను."



క్రమం తప్పకుండ నెలసరి మకాములు.

రోగుల సౌకర్యార్థం, ప్రతినెల ఆయా తేదీలలో దిగువచోట్ల మా డాక్టరు మకాంచేయును. దిగువ తెలిపిన వేళల ప్రకారం ఆయనను సంప్రదింపవచ్చును.

సంప్రదింపు వేళలు: ఉ. 9 నుండి 11 వరకు సా. 3 గం. నుండి 5 గం. వరకు

స్థలము.	తేది.	అడ్రసు.
నెల్లూరు	6 (ఉదయం)	పి. ఆర్. గోపాల్ బ్రదర్సు, కెమిస్టులు, ట్రంకురోడ్డు.
సికిందరాబాద్	8 (ఉదయం)	డి. జె. పరేక్ అండ్ కంపెనీ, కెమిస్టులు, జుమ్మామసీదు.
హైదరాబాద్	9 (ఉదయం)	డి. జె. పరేక్ అండ్ కంపెనీ, కెమిస్టులు, రెసిడెన్సీరోడ్డు.
తెనాలి	12 (ఉదయం)	గుడివాడ హనుమంతరావు, కెమిస్టు అండ్ జనరల్ మర్చెంటు. (కన్యకాపరమేశ్వరి కోవెల వద్ద)
గుంటూరు	14 (ఉదయం)	మెడికల్ స్టోర్సు, కొత్తపేట.
మచిలీపట్టణం	16 (ఉదయం)	ఆనంద ఫార్మసీ, కెమిస్టులు, మెయిన్ రోడ్డు.
ఏలూరు	18 (ఉదయం)	రాధాకృష్ణ మెడికల్ స్టోర్సు.
రాజమండ్రి	19 (ఉదయం)	ఈశ్వరదాస్ అండ్ కో, మెయిన్ రోడ్డు.
కాకినాడ	20 (ఉదయం)	వి. ఎల్. మూర్తి అండ్ సన్, కెమిస్టులు అండ్ డ్రగ్గిస్టులు, [illegible] రోడ్డు.
విశాఖపట్నం	21 (ఉదయం)	[illegible] మెడికల్ స్టోర్సు, మెయిన్ రోడ్డు.


మోడల్ నెం. 26 రు. 13-8-0
జనరల్ కేన్ ఫర్నిచర్ మార్టు,
16/3 ఏ, రాయపేట హైరోడ్,
(పోలీస్ స్టేషన్ సమీపం) మద్రాసు-14.

Iris Inks
ఐరిస్ ఇంక్స్
రిసెర్చ్-కెమికల్ లేబొరేటరీస్,
మద్రాసు-4 — బెంగుళూరు-3

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

కీ॥ శే॥ కొడాలి రాలైన శ్రీ మునగాల మహాలక్ష్మమ్మగారి వైశ్య విద్యార్థి ధర్మనిధి, కొల్లూరు తెనాలి తా॥ గుంటూరు జిల్లా. శ్రీ గవర్నమెంటువారిచే అప్రూవ్ కాబడిన ఆంధ్ర, మద్రాసు రాష్ట్రములలోని సంస్కృత పాఠశాలలలో సంస్కృతము చదువుకొను బీద వైశ్య విద్యార్థులున్నూ, గుంటూరు, కృష్ణా జిల్లాలలో శ్రీ గవర్నమెంటు వారిచే అప్రూవ్ కాబడిన కాలేజీలు, హైస్కూల్సులలో ఇంగ్లీషు చదువుకొను బీద వైశ్య విద్యార్థులున్నూ 31-8-55 వ తేదీలోగా మాకు చేరులాగున అప్లికేషను ఫారములు పంపుకొనవచ్చును. అప్లికేషను ఫారములు కావలసినవారు మా తావునుంచి కోరవచ్చును.

మునగాల లక్ష్మయ్య; మేనేజింగ్ ట్రస్టీ, కొల్లూరు, 29-7-55.

కావలెను

తెలుగు ట్రెయినింగు టీచరు కావలెను. 20 వ తేదీ లోపుగా అర్జీలు పంపవలెను. పంచాయతీబోర్డు, చెంబరసాపల్లి, [illegible], కాకుగిరిపోస్టు, [illegible].

గర్భాణి

ప్రసవానికి సిద్ధంగావున్న స్త్రీకి, గర్భాశయమునుంచి రక్త పోకలు ... దెలకు అవసరమైనవన్నీ గర్భాణిలో కలవు. గర్భవతియైవున్న తల్లికి మొదటి మాసం నుంచీ కూడా గర్భాణి యివ్వండి.

కెమిస్టు లందరి వద్దను 6 ఔన్సుల సీసాలలోనే లభించును.

THE GARBHANI LABORATORIES,
MADRAS - 23.

ఉత్సాహవంతులుకండి!
లాలిత్యంపొందండి! శోభచేకూర్చుకోండి!



రోజంతా! మరులు గొలిపే సువాసనలు వెదజల్లే చార్మిస్ టాల్కమ్ పౌడరు రాసుకుంటే ఉల్లాసం కలిగించి, ఎంతో ఉత్సాహము రేకెత్తిస్తుంది. స్నానం చేసినవెంటనే వొళ్లంతా ఈపౌడరును చల్లుకోండి. చల్లగా మహదానందంగా వుంటుంది. సిల్కు పొరవలె వుండి రక్షణ చేకూర్చి, శరీరం పెట్లకుండా చేస్తుంది. పెద్ద ఖరీదైనదికాదు. అంతేకాక అత్యవసరమైనదికూడా, సౌందర్య ప్రణయాల రహస్యమిదే.

చార్మిస్
టాల్కమ్ పౌడర్
మరులుగొలిపే సువాసనతో

కాల్గేట్‌వారి చార్మిస్ సౌందర్య పోషకాలలో జల్ - పర్సస్ క్రీమ్, స్నో కలవు. ఏరకమైన చర్మానికైనను మృదుత్వం చేకూర్చడంలో ప్రసిద్ధికెక్కిన క్రీములలో ప్రథమశ్రేణికి చెందినవి

చైనానుంచి అమెరికన్ పౌరుల మార్పిడి సమస్య

—ఇండియా ఆధ్వర్యానికి అంగీకారం?

జెనీవా, ఆగస్టు 3 — అమెరికా, చైనాలలోని అమెరికన్, చైనీస్ పౌరుల మార్పిడి ఆధ్వర్యాన్ని ఒక ఇండియన్ కమిషన్‌కు అప్పగించడానికి ఇక్కడ సంప్రతింపులు జరుపుతున్న అమెరికన్, చైనీస్ ప్రతినిధులు సన్న అంగీకరించినట్లు తెలుస్తున్నది.

చైనాలోని అమెరికన్ పౌరులను పెకింగ్ సమీపంలోని మార్పిడి శిబిరానికి తరలించడానికి అప్పుడే ఏర్పాటులు జరుగుతున్నట్లు కూడా తెలుస్తున్నది.

చైనాలో నిర్బంధంలో వుంచబడిన అమెరికన్ పౌరులను యావన్మందినీ కూడా విడుదల చేయడానికి పెకింగ్ ప్రభుత్వం త్వరలోనే సమ్మతించవచ్చునని ఇచ్చటి చైనీస్ ప్రతినిధివర్గం సన్నిహితులు విన్నరా(?) సూచించారు.

అయితే, ఇదే సమయంలో ఇక్కడ చైనా-అమెరికా సంప్రతింపులలో పాల్గొంటున్న చైనీస్ ప్రతినిధి మిస్టర్ వాంగ్, అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి బలప్రయోగాన్ని అనుసరించరాదని విధించే చైనా-అమెరికా ఒడంబడిక ముసాయిదాను అమెరికన్ ప్రతినిధి మిస్టర్ ఎలెక్సిస్ జాన్సన్‌కు సమర్పించగలడని తెలుస్తున్నది.

ఫార్మోజాకు విమోచనాన్ని సాధించడంలో పెకింగ్ బలప్రయోగానికి పూనుకొనబోదని మిస్టర్ జాన్సన్‌కు హామీ నివ్వడానికి మిస్టర్ వాంగ్‌కు ఆయన ప్రభుత్వం పూర్తి అధికారాన్ని ప్రసాదించినట్లు తెలుస్తున్నది.

చైనా తీర సమీపంలో చైనీస్ నేషనలిస్టుల ఆధీనంలో వున్న క్వి-మో య్, మట్సూ ద్వీపాలు తనకు స్వాధీనం చేయబడాలనీ, ఫార్మోజాపై తనకు గల హక్కును సూత్రప్రాయంగా అమెరికా గుర్తించాలనీ పెకింగ్ ప్రభుత్వం కోరుతున్నట్లు మిస్టర్ వాంగ్ ఈ సందర్భంలో మిస్టర్ జాన్సన్‌కు స్పష్టం చేయగలడని విశ్వసించబడుతున్నది. (యు పి ఐ)

న్యూఢిల్లీ మౌనం

న్యూఢిల్లీ, ఆగస్టు 3— ప్రస్తుతం అమెరికాలో వున్న చైనీస్ పౌరుల మార్పిడి ఇండియా ఆధ్వర్యంక్రింద జరగాలని చైనా చేసిన సూచనపై ఇచ్చటి అధికారవర్గంవారు ఇంతవరకు ఇంకా ఎట్టి వ్యాఖ్యానం చేయలేదు.

అమెరికాలో వున్న చైనీస్ సంఖ్య ఇంకా వివాదగ్రస్తంగానే వున్నది

అమెరికన్, చైనీస్ పౌరుల మార్పిడిపై ఆధ్వర్యంవహించవలసిందిగా ఇండియావంటి మూడవ పార్టీని దేనినైనా కోరాలనే సూచన ప్రస్తుతం జెనీవాలో సంప్రతింపులు జరుపుతున్న అమెరికన్, చైనీస్ రాయబారులు తమ ప్రభుత్వాలకు అభిప్రాయానికై పంపినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్నది.

అందుచేత, ఈ విషయంలో ఆధ్వర్యం వహించవలసిందిగా ఇండియానుగాని, మరొక రాజ్యాన్నిగాని అభ్యర్థించే ఘట్టం ఇంకా రాలేదని వీరు వివరిస్తున్నారు.

లోగడ కొరియా యుద్ధ ఖైదీల మార్పిడిపై ఇండియా ఆధ్వర్యం వహించింది.

వాషింగ్టన్ వైఖరి

వాషింగ్టన్, ఆగస్టు 3—అమెరికాలో వున్న చైనీస్ విద్యార్థుల మరొక మూడవ రాజ్యం పర్యవేక్షణ క్రింద మార్పిడి చేయబడాలనే సూచనను అమెరికా ప్రభుత్వం నిరాకరించినట్లు వెలువడిన వార్తలపై వ్యాఖ్యానించడానికి నేడు అమెరికన్ విదేశాంగ కార్యాలయం నిరాకరించింది.

ఇండియా ప్రత్యేక రాయబారి శ్రీ వి. కె. కృష్ణమీనన్ క్రిందటి నెలలో పై సూచనను చేసినట్టు ఈ వార్తలలో పేర్కొనబడింది.

'చైనా బలప్రయోగాన్ని వర్జించాలి'

అమెరికాహామీని కోరుతున్నదట

వాషింగ్టన్, ఆగస్టు 2—తన లక్ష్యాలను సాధించడానికి బలప్రయోగానికి పూనుకొనబోదని చైనానుంచి కడకు స్పష్టమైన హామీని పొందగలననే అమెరికా ఆశిస్తున్నదని అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ నేడిక్కడ విశదంచేశారు.

చైనా అటువంటి హామీ నివ్వగల పక్షంలో ఇతర ప్రధాన అంతర్జాతీయ సమస్యలను గురించి దానితో విస్తృతంగా సంప్రతింపులు జరపడానికి మార్గం విచ్ఛిన్నకం(?) కాగలదనీ, ఈ హామీని పొందడానికి తాను కొంత మనానుంగా(?) ప్రయత్నిస్తున్నాననీ చైనా ఆ హామీ నివ్వకపోతే మాత్రం యుద్ధం ప్రారంభం కావడం దాదాపు తథ్యమనీ ఆయన వివరించారు.

మిస్టర్ డల్లెస్ ఇంకా క్రిందివిధంగా పేర్కొన్నారు.

"చైనా అమెరికన్ వైమానికులను విడుదలచేయడం, దాని విధానంలో మార్పులు కానరావడం చూస్తే, తక్కిన ప్రపంచంతో చైనీస్ సంబంధ బాంధవ్యాలలో ఒక కొత్త మలుపు ప్రారంభమైనట్లే తోస్తున్నది.

"పిస్తోలును చూపి బెదిరిస్తూ, సంప్రతింపులు జరపడానికి రమ్మంటే అమెరికా అందుకు ఎన్నడూ సమ్మతించబోదు. పిస్తోలును శాశ్వతంగా దూరంగా పారవేయడం ముందు ముఖ్యం.

"అయితే, చైనా బలప్రయోగాన్ని వర్జించడానికి మింజుమలై(?) ఆగ్నేయ ఆసియా రక్షణ వ్యవస్థను రద్దుచేసే అభిప్రాయం అమెరికాకు ఎంతమాత్రం లేదు"

నెహ్రూతో కూపర్ చర్చ

న్యూఢిల్లీ, ఆగస్టు 2—ఇండియాలోని అమెరికన్ రాయబారి మిస్టర్ జె. ఎస్. కూపర్ నిన్న ఉదయం ప్రధాని నెహ్రూను కలుసుకొన్నారు.

ఇటీవల ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు, ప్రధాని నెహ్రూకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను గురించి వీరు చర్చించినట్లు తెలుస్తున్నది.

అడెనోవర్‌కు రష్యా సూచన

కొంచెం ముందుగానే రష్యాకి

పారిస్, ఆగస్టు 3—పశ్చిమ జర్మనీ ఛాన్సలర్ డాక్టర్ అడెనోవర్ ఈ నెలాఖరులోగాని, సెప్టెంబర్ ప్రారంభంలోగాని రష్యా సందర్శించవలసిందని ప్రతిపాదిస్తూ సోవియట్ యూనియన్ నేడు తమకు ఒక సందేశం అందజేసిందని యిక్కడి పశ్చిమజర్మనీ రాయబారి కార్యాలయం నేడు ప్రకటించింది.

పారిస్‌లోని సోవియట్ రాయబారి మిస్టర్ వినోగ్రడోవ్ పశ్చిమజర్మనీ రాయబారి బారన్ ఫాన్ మొల్జాన్‌ను కలుసుకొని ఈ సందేశాన్ని అందజేశారు.

డాక్టర్ అడెనోవర్‌ను రష్యాను ఒకసారి సందర్శించవలసిందని, రష్యా, జర్మనీలమధ్య మామూలు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను నెలకొల్పుకొనవలసిందనీ సూచిస్తూ రష్యా గత జూన్ ఏడవ తేదీన ఒక సందేశం పంపింది.

డాక్టర్ అడెనోవర్ జూన్ 30 వ తేదీన జవాబిస్తూ, ఉభయదేశాల మధ్య రాజకీయ ఆర్థిక సంబంధాల ఏర్పాటు విషయమై చర్చించాలన్న ప్రతిపాదనకు అంగీకరిస్తూ ముందుగా పారిస్‌లోని ఉభయదేశాల రాయబారులు సమావేశమై కార్యక్రమాన్ని గురించి చర్చించాలని అన్నారు.

ఫ్రెంచి ప్రధానికి మాస్కో ఆహ్వానం

పారిస్, ఆగస్టు 23— మాస్కో సందర్శించవలసిందన్న రష్యాఆహ్వానాన్ని ఫ్రెంచి ప్రధాని మిస్టర్ ఫారే ఆమోదిస్తూ, అక్టోబర్‌లో రావడానికి ప్రతిపాదించగలడని అనుకొంటున్నారు.

ఈ ప్రయాణాన్ని ఫ్రెంచి మంత్రివర్గం రేపటి సమావేశంలో ఆమోదించవచ్చునట.

"భూమి వేడెక్కుతున్నది"

జాపనీస్ శాస్త్రజ్ఞుని వివరణ

టోకియో, ఆగస్టు 3—రాబోయే 250 సంవత్సరాలలోను ప్రపంచ శీతోష్ణస్థితిలో ఒక యేడు మించి మరొకయేడు వేడి యెక్కువవుతుందని క్యోటో విశ్వకళా పరిషత్తుకు చెందిన శాస్త్రజ్ఞుడు డాక్టర్ హిడియో విషియోకా తెలియజేశారు.

ప్రతి 700 సంవత్సరాలకు శీతోష్ణ పరిస్థితులలో మామూలుగా మార్పులు వస్తూవుంటాయని తను రూపొందించిన సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకుని తాను ఇలా చెబుతున్నాననీ, ఆ సిద్ధాంతం ప్రకారం ప్రపంచం ఇప్పుడు ఉష్ణోగత పెరిగేకాలంలో వుందనీ ఆయన అన్నారు.

సూడాన్‌లో ప్రభుత్వోద్యోగాలు

ఖర్టూమ్, ఆగస్టు 1—సూడాన్ స్వయం నిర్ణయాధికార సాధన కృషిలో తొలిఘట్టంగా విదేశీయుల స్థానే సూడానీస్‌నే ఉద్యోగాలకు నియమించే కార్యక్రమం పూర్తి చెయ్యబడిందని సూడాన్ ప్రధాని సయ్యద్ ఇస్మాయిల్ అజారీ నేడు అన్నారు.

సూడాన్ వ్యవహారాల నిర్వహణను సూడానీస్‌నే నియమించే ఉపసంఘం రేపు తన తుది నివేదిక పరిశీలనకు సమావేశమౌతున్నది.

ఈ ఉపసంఘంలో బ్రిటన్, ఈజిప్టులకు కూడా ప్రాతినిధ్యం వున్నది. రెండు వారాలలో ఆగస్టు 16 వ తేదీని సూడానీస్ పార్లమెంటు స్వయంనిర్ణయాధికార సూత్రం అమలుజరిగే విధానంపై తన అభిప్రాయాన్ని తెలుపగలదని ప్రధాని అన్నాడు.

సూడాన్ స్వతంత్ర రాజ్యంగానే వుండాలో లేక ఈజిప్టుతో సంబంధం కలిగివుండాలో ఈ రాజ్యాంగ పరిషత్తు నిర్ణయిస్తుంది.

సంకుచిత దృష్టిని విడనాడి సమైక్యసాధనకు కృషి చేయాలి'

కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ. లకు శ్రీ దేబర్ ప్రబోధం

కర్నూలు, ఆగస్టు 2— కులం, మత విభేదాలను పూర్తిగా పరిత్యజించవలసిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యు. యన్. దేబర్ నేటి సాయంకాలం ఇక్కడ కాంగ్రెస్ శాసనసభ్యుల సమావేశంలో ప్రసంగిస్తూ హితవు చెప్పారు. జాతిని బలసంపన్నంగాను, సుసంఘటితంగాను నిర్మించడానికి అట్టి సంకుచిత భావాలకు స్వస్తి చెప్పడం అవసరమని, కాంగ్రెస్ వారు వాటిని విడనాడకుండా ప్రజలకు ఉపదేశాలు చేసి ప్రయోజనం లేదని కూడా ఆయన స్పష్టపరిచారు.

యునైటెడ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు కాంగ్రెసు అధ్యక్షునికి పూలమాలవేశారు.

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు శ్రీ దేబర్‌కు పార్టీతరపున స్వాగతంచెప్పారు.

శ్రీ దేబర్ తన ఉపన్యాస ప్రారంభంలో ఎన్నికలలో కాంగ్రెస్ పొందిన విజయాన్ని గురించి ప్రస్తావించారు. ఎన్నికల ఫలితాన్ని యావత్ప్రపంచం శ్రద్ధతో గమనించిదన్నారు. ప్రజాస్వామిక పక్షాలన్నీ ఏకం కాడమే విజయానికి కారణమని చెప్పారు. ఆయన యింకా ఇలా వచించారు:

"గత నాలుగుమాసాలలో నూతనమంత్రివర్గం పరిపాలన సాగిస్తున్న తీరు చూడగా ముఠా రాజకీయాలను, అంతరంగిక విభేదాలను ఆంధ్ర ప్రభుత్వం అతిక్రమించడానికి పూనుకుంటున్నట్లు అభిప్రాయం కలుగుతున్నది. నాయకుని ఏకగ్రీవంగా ఎన్నుకొనడమే యిందుకు నిదర్శనం. ఆంధ్రలో ఈ పని సాధ్యం కావడం స్వల్ప విషయం కాదు.

"కాంగ్రెసు సంస్థకు, ప్రభుత్వ పరిపాలనకు సన్నిహిత సంబంధం వుండడం చాలా ముఖ్యం. కాంగ్రెస్ కార్యక్రమంలో పరిపాలన విషయం ప్రాధాన్యం వహించడం అవసరమని గత ఏడు మాసాల అనుభవం రుజువుచేసింది. బయట కాంగ్రెస్ పటిష్టంగా వుండేనే గాని ప్రభుత్వం ప్రతిపక్షాన్ని లెక్కచెయ్యకుండా పరిపాలన సాగించజాలదు.

"ప్రజా స్వామ్యం అంటే కేవలం ప్రజా ప్రతినిధుల పాలన మాత్రమే కాదు. ప్రజలు సుసంఘటితులై ప్రభుత్వానికి అండగా వుండాలి ఎటువంటి కష్టాలు, అవరోధాలు వున్నా సరే. ప్రభుత్వ పరిపాలనను శిరసావహించాలన్న ప్రేరణ ప్రజలకు కలగాలి. తమ మేలు కొరకే ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదనీ, అందుకు తమ సహాయం ప్రభుత్వం ఎదురుచూస్తున్నదని ప్రజలు గ్రహించాలి. ప్రజలకు అట్టి భావం కలుగచెయ్యాలి.

"ప్రథమ పంచవర్ష ప్రణాళిక పూర్తికావచ్చింది దాదాపు అన్ని రాష్ట్రప్రభుత్వాలు తాము వేసుకున్న ప్లానులప్రకారం పనులు పూర్తిచేసినవి. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక దేశానికి ఆర్థిక సౌష్ఠవం కలిగించడానికి పునాదులు వేస్తున్నవి. నూటికి 80 మంది ప్రజలు ధాత్రీ వృత్తితో జీవనం చేస్తున్నారు. భారతదేశం అభివృద్ధికి అనేక పనులు జరగవలసివున్నవి. ఎన్నింటి విధారణ సంపాదించవలసివున్నది(?). పరోక్షపు పన్నులు విధించవలసిందిగా సూచించారు. ప్రజలవద్దనుంచి పన్నులు కోరడానికి, ధర్మదృష్టిచేత, చట్టరీత్యా కూడా హక్కువున్నది. అయితే ఆ భారం మోయవలసిన అవసరాన్ని ప్రజలకు నచ్చచెప్పాలి.

"పరిపాలన భారం పార్టీ నాయకులపై పడింది. ప్రతిపక్షం సహా సర్వ ప్రజలమీద తమ బాధ్యతను వారు సక్రమంగా నిర్వహించాలి. అందుకు తగిన వీలు కలుగచెయ్యాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పరిస్థితులు మునుపటి పరిస్థితులవంటివి కావు. ఇప్పుడు ప్రజాస్వామ్యంగురించి, ప్రజల బాధ్యతను గురించి ప్రజలకు తెలియజెప్పాలి.

"కాంగ్రెస్ వాదులలో గల విభేదాలు నాలుగువిధాలైనవి. అపోహల వల్ల కలిగే విభేదం ఒకటి. వీటిని తొలగించుకొనాలి. స్వభావభేదంవల్ల కలిగే స్పర్థలు రెండవది. ఇష్టం లేకపోయినా వీటిని జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవాలి. ఇందుకు అందరు ప్రయత్నించాలి. అనుభవం లేకపోవడంవల్ల కలిగేవిభేదాలు మూడవ రకానివి. ప్రజలకు ప్రజాస్వామ్యం అంటే యేమిటో సరిగా తెలియదు. ముఖ్యమంత్రి తన తోడిమంత్రులకు మనస్సుకు కష్టం కలిగేటట్లుగా ఏదో వ్రాస్తారు. మంత్రులు ముఖ్యమంత్రి నొప్పుకొనేటట్లు ఏదో వ్రాస్తారు. అనుభవం చాలనివారికి అనుభవం గలవారు సహాయపడాలి. సిద్ధాంతభేదంవల్ల కలిగే పొరపులు నాల్గవ రకానికి చెందినవి. ప్రజాస్వామిక పక్షాలలో సిద్ధాంతభేదా లంతగా లేవు. కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలకు సిద్ధాంతభేదాలు కలవు.

"ఈ విభేదాలను అతిక్రమించడానికి కాంగ్రెస్ పార్టీలు ప్రెసిడెంటు సహాయంతో ప్రయత్నిస్తున్నవి ఇవి కాక, దురాశవల్ల కలిగే విభేదాలు కూడా వున్నవి. వీటిని పరిష్కరించుకొనడానికి మార్గం లేదు.

"విభేదాలు మనకు ఎందుచేత కలుగుతున్నవో పరిశీలించుకోవాలి. ఈ సంస్థలో యిన్ని ముఠాలు ఎదుకు ఏర్పడుతున్నవో తెలుసుకోవాలి. దురాశా పరులైన వ్యక్తులు, నాయకులు పేరాలు సాగిస్తుంటారు. అధికారాలు, పదవులు సేవచెయ్యడానికి అవకాశాలు మాత్రమేనని గ్రహించాలి. వాటి కొరకు అంగలార్చవలసిన పని లేదు.

"శాసన సభ్యులు కొన్ని విషయాలలో ప్రవేశ ప్రావీణ్యం పొంది వాటి విషయమై ప్రజలను [illegible] అసెంబ్లీ సమావేశాలలో [illegible].

"[illegible] వారు ప్రజలను సంతృప్తిపరచవలసి [illegible]

ఇటువంటి విభేదాలవల్ల దేశం దారుణమైన నష్టం యిదివరలో పొందినది; దేశం విభజించబడింది ఇంత అనుభవం కలిగినా యింకా కొందరు వాటిని విడనాడలేదు. కాంగ్రెస్‌లో యిప్పుడున్న లోపాలను చక్కదిద్దుకొనగలరని ఆశిస్తున్నాను ప్రజలకు విశ్వాస పాత్రులు కాగలరని నమ్ముతున్నాను. శాసన సభ్యులు తమ విధులను గౌరవ ప్రదంగా నిర్వహించగలరని ఆశిస్తున్నాను"

శ్రీ గోపాలరెడ్డిగారు శ్రీ దేబర్ పలికిన హితోక్తులకు, కాంగ్రెస్ సంస్థను విశుద్ధ మొనర్చడానికి చేసే ప్రయత్నంలో సహాయపడుతున్నందుకు కృతజ్ఞత తెలియజేశారు. హెచ్చు తగ్గులను తొలగించే సోషలిస్టు సమాజ వ్యవస్థ రూపొందించబడ్డంకోసం అందరు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ తరంవారు కష్టపడి పనిచేస్తున్నారని, ముందు ముందు యింకా పెద్ద పెద్ద త్యాగాలు చెయ్యవలసి వుంటుందని శ్రీ గోపాలరెడ్డిగారు చెప్పారు. జైలుకు వెళ్ళడంవంటి త్యాగం కాక ఆస్తిలో కొంత వదులుకొనవలసి వస్తుందని, హెచ్చు పన్నులు చెల్లించాలని, ఆయన వివరించారు. ప్రజలు తమపట్ల చూపిన విశ్వాసానికి పాత్రులం కావడానికి ప్రయత్నించగలమని మాట యిచ్చారు.

720 యకరాల భూదానం

సర్వోదయ సమ్మేళన్‌లో ప్రకటన

కర్నూలు, ఆగస్టు 3—ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ యు. యన్. దేబర్ ప్రారంభోత్సవంచేసిన ఆంధ్రరాష్ట్ర సమ్మేళన్‌లో 720 యకరాల భూదానం వాగ్దానం చెయ్యబడింది.

దీనిలో అసెంబ్లీ స్పీకర్ శ్రీ ఆర్. యస్. యన్. దొరగా రిచ్చిన 10 యకరాలు, డిప్యూటీ స్పీకర్ శ్రీ కల్లూరి సుబ్బారావుగారిచ్చిన 15 యకరాలు, మంత్రి శ్రీ కళా వెంకటరావుగారిచ్చిన 6 యకరాలు, శ్రీయన్. వి. పి. వట్టాలి రామారావుగారు, ఆయన సోదరులిచ్చిన వంద యకరాలు, శ్రీ సి. హెచ్. వి. పి. మూర్తిరాజుగారిచ్చిన వంద యకరాలు, శ్రీ టి. వి. రాఘవాచారిగారిచ్చిన 80 యకరాలు కూడా చేరనున్నది.

గిల్డు సర్వీసులో సభ్యత్వం

నందిగామ, ఆగస్టు 4—గిల్డు ఆఫ్ సర్వీస్ నందిగామ శాఖాశాఖలో సభ్యులుగా చేరగోరేవారు సభ్యత్వపు ఫారాలు తన వద్ద నుంచి స్వయంగాగాని, పోస్టుద్వారాగాని పొందవచ్చునని గిల్డు ఆఫ్ సర్వీసు ప్రధాన కార్యదర్శి, (నందిగామ) వ్రాస్తున్నారు. ప్రజలు విరివిగా సభ్యులుగా చేరి సంస్థ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా ఆయన కోరుతున్నారు

గాంధీ సాహిత్యం

గ్రంథ ప్రకాశకులకు విజ్ఞప్తి

పటమట, జులై 29 —ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ కార్యదర్శి శ్రీ పాతూరి నాగభూషణంగారిలా వ్రాస్తున్నారు:

"గాంధీ స్మారక నిధివారు ఆంధ్రరాష్ట్రంలోని గ్రంథాలయాలకు గాంధీ సాహిత్యం ఖరీదు నిమిత్తం దాదాపు పదివేల రూపాయలు విరాళంగా యిచ్చుటకు నిర్ణయించుకొన్నారు.

"గాంధీజీ స్వంత రచనలు, గాంధీజీని గురించి, ఆయననడిపిన ఉద్యమాలనుగురించి ఆయన సిద్ధాంతాలను గురించి, ఇతరులు వ్రాసిన గ్రంథాలు, గాంధీజీ నిర్మాణ కార్యక్రమంలోని 21 అంశాలను గురించి మొత్తంగాగాని, విడివిడిగాగాని వ్రాయబడిన గ్రంథాలు, పశువైద్య, వ్యవసాయ, ప్రకృతి వైద్యగ్రంథాలు, వినోబాభావే ప్రారంభించిన భూదాన, సంపత్తి దానాలను గురించి గ్రంథాలలో, తెలుగులో ప్రచురించిన వాని దిగువ వివరాలను పీఠసంత త్వరలో కార్యదర్శి, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం, పటమట పోస్టు, కృష్ణా జిల్లా చిరునామాకు పంపాలి. పుస్తకం పేరు, గ్రంథకర్త, అనువాదకుడు, ప్రకాశకుడు, కూర్పు, ప్రచురణ సంవత్సరం, సైజు, పుటలు, కాగితం, బైండు, వెల సంగ్రహంగా గ్రంథ విషయం, పద్యమా? గద్యమా? తెలియదగిన ఇతర విశేషాలు. విల్వ ప్రతులసంఖ్య.

"వారంరోజులలో పూర్తి పట్టికను సిద్ధపరచి గ్రంథాలయములకు అందజేయవలసివున్నది. పుస్తకాల విడుదల కిది మంచి అవకాశం. కనుక గ్రంథ ప్రకాశకులు ఈ కరువును సద్వినియోగం చేసికొనడానికై జాగ్రత్తపడగలరని నమ్ముతున్నాను."

ఆంధ్ర, ఒరిస్సా, మధ్యభారత్, తిరువాన్కూరు-కొచ్చిన్‌లలో క్రొత్తగా నాలుగు పశువైద్య కళాశాలలను నెలకొల్పడానికి ప్లానింగు కమిషన్ నిర్ణయించింది.

బ్రహ్మాండమైన విడుదల శుక్రవారం 5-8-55

మద్రాస్ - అశోక్‌లో

ప్రతిరోజూ మూడు ఆటలు: మ. 3; సా. 6-15; రా. 9-30;
ప్రదర్శన జరుగు సమయములోను, ఉదయం 9-12 కు మధ్యను రు. 2-8-0, రు. 1-14-0 టిక్కట్లు అడ్వాన్సుగా రిజర్వు చేసుకొనవచ్చును.

ఒక అద్భుతం వెంటనే మరొక అద్భుతం
ఒక తుపాకి దెబ్బకు వెంబడినే మరొక తుపాకి దెబ్బ.
దీనిని ఫిల్మిస్తాన్‌వారి గొప్ప చిత్రం

మునింజీ

లో చూడండి

తన నృత్య సంగీతాలతో మీ హృదయాలను ఆనంద తరంగితంచేసే అందాల రాణి — నళిని జయవంత్
యింతవరకు మీరు చూసి వుండని [illegible] — దేవ్ ఆనంద్
ఇంకా నిరూపరాయ్, ప్రాణ్‌లు నటించినది

సంగీతం: ఎస్. డి. బర్మన్   డైరెక్షన్: సుబోధ్ కుమార్

ఫిల్మిస్తాన్ విడుదల

అన్ని వనస్పతులకు
ప్రభుత్వ నిర్ణయము ప్రకారము

పకావ్

ఇప్పుడు ప్రతి ఔన్సు పకావ్‌నకు 700 ఇంటర్‌నేషనల్ యూనిట్ల విటమిను 'ఏ' చేర్చబడినది. అందువలన మీకు కావలసినంత శక్తిని ఇచ్చుటకు ప్రతి డబ్బా పకావ్‌లో రెట్టింపు పరిమాణము విటమిను 'ఏ' కలదు. పకావ్‌లో యిప్పుడు నేతిలో ఉన్నంతా విటమిను 'ఏ' కలదు.

టాటా తయారు

భారత దేశపు పెట్టుబడితో, భారత నిర్వహణ క్రింద, భారత దేశములో తయారవుతున్నది.

A TATA PRODUCT

DLT. 13/TE.

చిరకాలము
ప్రజాదరణపొందిన
సిగరెట్లు

డీ లక్స్
టెనార్
మేగ్నమ్
సిగరెట్లు



5 అణాలకు 10
రు. 1-9-0 లకు 50

ఆంధ్ర-మద్రాసు సరిహద్దు సమస్యపై ఒడంబడిక

పరస్పర రాయబారాలద్వారా సాధ్యం కాగలదని కేంద్ర ప్రభుత్వం విశ్వాసం

మద్రాసు, ఆగస్టు 3—ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాల మధ్య సరిహద్దుల నిర్ణయానికి అవసరమైన లోగట్టాను సేకరించడం నిన్న మొన్నటే పూర్తి అయిందని, అట్టి లోగట్టా ప్రస్తుతం సిద్ధంగా వున్నదని ఇండియా ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శి శ్రీ ఏ. వి. పాయ్‌గారు ఇటీవల తమిళనాడు ఉత్తర సరిహద్దు రక్షణ సంఘం, కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూకు వ్రాసిన ఒక లేఖకు ప్రత్యుత్తర మిస్తూ తెలియజేశారు.

"శ్రీ పాయ్‌గారు జులై 26వ తేదీని వ్రాసిన తమ లేఖలో ఇంకా యిలా పేర్కొన్నారు.

ఇండియా ప్రధానికి జులై 14వ తేదీని మీరు వ్రాసిన లేఖకు సమాధానంగా ఇంకా దిగువ అంశాలను ప్రకటించవలసిందిగా నాకు ఆదేశ మివ్వబడింది. ఆంధ్ర ముఖ్యమంత్రి, మద్రాసు ఆర్థిక మంత్రి ఇటీవల కలుసుకున్నప్పుడు పరస్పరా మోదయోగ్యమైన ఒడంబడిక కు వచ్చే నిమిత్తం సరిహద్దు సమస్యలను పరిశీలించడానికి ఉభయులు సమ్మతించినట్లు పత్రికలలో ప్రకటితమైన వార్తలు తెలుపుతున్నాయి.

సరిహద్దుల విషయమై సేకరించబడ్డ లోగట్టాను పరిశీలించవలసిందిగా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులను కోరాయి కూడా. సరిహద్దుల నిర్ణయానికి సంబంధించిన సమస్యలపై ఉభయులకు సమ్మతమైన ఒక ఒడంబడికకు రావడానికి తర్వాత ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాలకు చెందిన ఆ ఇద్దరు మంత్రులు కలుసుకొని చర్చలు జరపగలరు.

ఇట్టి పరిస్థితులలో ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యలపై జరుగుతున్న రాయబారాల ఫలితంకోసం వేచి వుండడం సముచితమని మీ కమిటీ వారు భావిస్తారని ఇండియా ప్రభుత్వం విశ్వసిస్తున్నది."

చిన్న ఇక్కడ శ్రీ ఎం.పి. శివజ్ఞానగ్రామణి గారి నివాసంలో సమావేశమైన తమిళనాడు ఉత్తర సరిహద్దు రక్షణ సంఘం, కార్యాచరణ కమిటీ వారు ఇండియా ప్రధాని నెహ్రూ తరపున హోంశాఖ కార్యదర్శి వ్రాసిన లేఖలోని అంశాలపట్ల అసంతృప్తిని ఆశాభంగాన్ని వ్యక్తపరచారు.

ఆ కమిటీ అధ్యక్షుడు జులై 14వ తేదీని ఇండియా ప్రధానికి వ్రాసిన లేఖలో ఉత్తూరు జిల్లాలోని వివాదాస్పదమైన ప్రాంతాల విషయమై జులై 31వ తేదీలోగా సరిహద్దు నిర్ణాయక సంఘాన్ని నియమించాలని కోరారు.

ఆంధ్ర, మద్రాసు రాష్ట్ర ప్రభుత్వాలు అన్యోన్య రాయబారాలద్వారా సరిహద్దు వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకొనగలవని ఇండియా ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు హోంశాఖ కార్యదర్శి వ్రాసిన లేఖపట్ల ఆ కమిటీ వారు ఆశాభంగాన్ని వ్యక్తపరచారు.

ఆంధ్ర, మద్రాసు రాష్ట్ర ప్రభుత్వాలమధ్య పరస్పర రాయబారాలద్వారా సరిహద్దుసమస్య సత్వరంగా, న్యాయంగా పరిష్కారం కాదని కమిటీవారు అభిప్రాయపడుతున్నారని. కాబట్టి 1953 లో తాత్కాలికంగా విరమించేయబడ్డ ఆందోళన కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించే విషయమై నిర్ణయించడానికి శ్రీ ఎం. పి. శివజ్ఞానగ్రామణిగారికి సంపూర్ణాధికారాలు యివ్వడానికి కమిటీ నిశ్చయించిందని ఆ కమిటీ ఆమోదించిన ఒక తీర్మానంలో పేర్కొనబడింది.

మద్రాసు అసెంబ్లీలో చర్చ

మద్రాసు అసెంబ్లీలో నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా శ్రీ కె. వినాయకంగారు మాట్లాడుతూ, ఆంధ్ర-మద్రాసు సరిహద్దు వివాదాలను కేంద్ర ప్రభుత్వం నియమించగల సరిహద్దు నిర్ణాయక సంఘం తీర్పుకు వదలివేయాలని కోరారు.

ఆంధ్ర-మద్రాసు సరిహద్దు వివాదాలను పరస్పర రాయబారాల ద్వారా పరిష్కరించు కోడానికి చేసిన ప్రతిపాదనను విరమించు కోవాలని ఆయన మద్రాసు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆంధ్ర-మద్రాసు సరిహద్దు వివాదాల సందర్భంగా తమ వాదం గురించి నచ్చచెప్పే నిమిత్తం గల శక్తి సామర్థ్యాల విషయమై వివాదాస్పదమైన ప్రాంతాలలోని తమిళ ప్రజలలో మద్రాసు ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందని శ్రీ వినాయకంగారు చెప్పారు. రెండేళ్లు గడిచినప్పటికీ ఏమీ సాధించబడలేదని ఆయన ఫిర్యాదు చేశారు. సరిహద్దు నిర్ణాయక సంఘం నియమించబడాలని పక్షంలో తాను ఆందోళన కొనసాగించగలనని శ్రీ వినాయకంగారు తెలిపారు.

శ్రీ పి. జీవానందం (కమ్యూనిస్టు) గారు మాట్లాడుతూ, పరస్పర రాయబారాల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకొనే నిమిత్తం ఆంధ్ర-మద్రాసు ప్రభుత్వాలు తగు చర్యలను తీసుకున్నందుకు హర్షం ప్రకటించారు. సరిహద్దు సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టు పార్టీ రెండు ప్రధాన సూత్రాలను సూచిస్తున్నదని, సరిహద్దు ప్రాంతాల విభజనకు గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకోడం అందులో ఒకటని, గ్రామంలోని జనాభా ఏ విధంగా వున్న వ్యక్తి పరిసర గ్రామాలతోగల సంబంధాలనుబట్టి ఆ గ్రామాన్ని ఏదో ఒక రాష్ట్రంలో చేర్చడాన్ని నిర్ణయించడం రెండవ సూత్రమని ఆయన అన్నారు.

1951 జనాభాలెక్కల వివాయితీని గురించి ఉభయులలో ఎవ్వరైనా ఆక్షేపణ తెలిపిన పక్షంలో సరిహద్దు ప్రాంతాలలో భాష ప్రాతిపదికపై జనాభా వివరాలను తెలుసుకొనే నిమిత్తం అనుసరించవలసిన విధానంపై కూడా ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వాలు ఒక ఒడంబడికకు రావడం అవసరమని ఆయన సూచించారు.

1951 జనాభా ప్రాతిపదికపై సరిహద్దుల సర్దుబాటుకు సూచన

మద్రాసు, ఆగస్టు 4—మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశగారు ఆగస్టు 1వ తేదీన మద్రాసు ఉభయ శాసన సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ, సరిహద్దుల సర్దుబాటు విషయమై ఆంధ్ర ప్రభుత్వంతో మద్రాసు ప్రభుత్వం రాయబారాలు ప్రారంభించిందని, 1951 వ సంవత్సరంలో సేకరించబడ్డ లెక్కల ప్రకారం వివాదాస్పదమైన గ్రామాలలోని జనాభా ప్రాతిపదికపై సరిహద్దు సమస్యల పరిష్కారం వెంటనే పూనుకోవలసిందిగా మద్రాసు ప్రభుత్వం సూచించిందని తెలిపారు. సరిహద్దుల సర్దుబాటు విషయమై ఆంధ్ర, మద్రాసు రాష్ట్ర ప్రభుత్వాలమధ్య రాయబారాలు పరస్పర సుహృద్భావంతో ప్రోత్సాహకరంగా సాగుతున్నవని, పరస్పర రాయబారాల ద్వారా సరిహద్దు సమస్యలు పరిష్కారం కాగలవనే తాము ఆశిస్తున్నామని గవర్నర్ శ్రీ శ్రీప్రకాశగారు తమ ప్రసంగంలో చెప్పారు.

పంజాబు అసెంబ్లీ కాంగ్రెసు పార్టీ నాయకుని ఎన్నిక

జరిగి తీరాలని సభ్యుల పట్టుదల

న్యూఢిల్లీ, ఆగస్టు 3—పంజాబు లెజిస్లేటర్ కాంగ్రెసు పార్టీ నాయకుని ఎన్నికకై పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పట్టుబట్టుతున్న పార్టీ సభ్యులలో నేటిరాత్రి పొద్దుపోయిన తర్వాత పండిట్ గోవిందవల్లభ పంత్ చర్చలు సాగించారు.

దాదాపు 60 మంది పార్టీసభ్యులతో ప్రధాని పండిట్ నెహ్రూ, మౌలానా ఆజాద్, పండిట్ పంత్‌లు ఇందును గురించి చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఢేబర్ ఢిల్లీకి తిరిగి రాగానే ఆయనతో కూడా ఈ 60 మంది సభ్యులు చర్చలు జరుపగలరు.

ముఖ్యమంత్రి శ్రీ సచార్ నడవడిని గురించి చర్చించడానికి పార్టీ సమావేశాన్ని జరపాలన్న అభిప్రాయాన్ని విరమించు కున్నట్లు లేదు.

ఉభయపక్షాల రాయబారం

న్యూఢిల్లీ, ఆగస్టు 1—పంజాబ్ కాంగ్రెస్ నాయకులు లాలా భీమ్‌సేన్ సచార్, సర్దార్ ప్రతాప్‌సింగ్ కైరాన్, జ్ఞాని గురుముఖ్‌సింగ్ ముసాఫిర్‌లు నేడు భారత ప్రధాని పండిట్ నెహ్రూ, హోంశాఖ మంత్రి పండిట్ గోవిందవల్లభ్‌పంత్, విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్‌కలాం ఆజాద్‌లతో పంజాబ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో ఏర్పడిన కల్లోలాన్ని గురించి రెండు గంటల పాటు చర్చించారు.

భాషా ప్రయుక్త రాష్ట్ర విధానంపై వున్న భేదాభిప్రాయాలను తొలగించడంవల్ల ఏర్పడిన పరిస్థితిని గురించి చర్చించడానికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని 41 మంది పార్టీసభ్యులు కోరిన అభ్యర్థనను ఆదివారం అందలేదని కారణంతో లోగా వేయుబడుచున్నదని తెలుస్తున్నది. పార్టీ నియమావళి ప్రకారం అలాటి సమావేశం ఏర్పాటు చేయడానికి కనీసం 14 రోజుల స్పష్టమైన నోటీసు వుండాలి. ఈ అభ్యర్థన ముఖ్యమంత్రిసాచార్‌కు ఆదిజేసి తొమ్మిది రోజులయింది.

ఉభయపక్షాలకు సామరస్యం కుదిరే అవకాశం దాదాపోయిందని, కాని, సంప్రదింపుల దశలో జరిగే అంకాశంలేదని పంజాబ్ నాయకులకు సన్నిహితులైనవారు తెలుపుతున్నారు.

ఈ చర్చలు జరిగిన వెంటనే సర్దార్ కైరాన్, జ్ఞాని గురుముఖ్‌సింగ్ ఈ అభ్యర్థనలో సంతకాలు పెట్టినవారు కొందరితో తిరిగి చర్చలు జరిపారు. ఈ సంతకం పెట్టినవారు రేపు ప్రధాని నెహ్రూతోను, పార్లమెంటరీ బోర్డు నాయకులతోను చర్చలు జరుపనున్నారు.

"ఈ చర్చల తర్వాత సంతకాలు చేసిన జాబితాలో ఒకరు ఎవరికైనా వ్యతిరేకంగా మనస్సు మార్చుకొన్నారా, పంజాబ్ అసెంబ్లీ పార్టీలోని సభ్యులంతా యునానిమస్‌గా వున్నారని విశ్వసించి చెప్పినట్లున్నాడని ఒక్కొక్కరిగా అన్నారు.

మొత్తం 127 మంది అసెంబ్లీ సభ్యులలో 75 మంది రేపు ప్రధాని నెహ్రూను చూచి, పంజాబ్ పరిస్థితిపై వివరిస్తారని పార్టీ సమావేశం ఏర్పాటు చేయవలసిందని శ్రీ సచార్‌ను పదవి నుంచి తొలగించాలని కూడా కోరుతారని పంజాబ్ కాంగ్రెస్ ప్రతినిధి అన్నారు.

ఈ 75 మందిలోను 60 మంది అప్పుడే న్యూఢిల్లీ చేరారు, కొందరు అభిప్రాయాన్ని సమర్థిస్తూ తంతులు పంపారని అన్నారు.

"మాకు రాజ్యాంగ రీత్యా గల హక్కును హైకమాండు గుర్తించాలని కోరుతున్నాము. ప్రజాస్వామిక వాదులలో పండిట్ నెహ్రూ మా న్యాయమైన వాంఛను గురించి ఆలోచిస్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

రాజభవన్ వార్తలు

కర్నూలు, ఆగస్టు 2—ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారిని నేడు రాజభవన్‌లో చీఫ్ సెక్రెటరీ శ్రీ ఒ. ఎల్లారెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ శ్రీ ఎ. జె. నాయుడుగార్లు కలుసుకున్నారు. బళ్లారిజిల్లా ఆంధ్ర సమితి రాయబార వర్గంవారు కూడా రాజభవన్‌లో ఆంధ్ర గవర్నర్‌ను కలుసుకున్నారు. కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ యు. ఎస్. ఢేబర్ నేటి ఉదయం గవర్నర్‌తో విందు ఆరగించారు.

కాశ్మీర్‌పై కరాచీలో మంతనాలు

ఢిల్లీ నుంచి గవర్నర్ అలీఖాన్ రాక

కరాచి, ఆగస్టు 3—ఇండియాలోని పాకిస్థాన్ హైకమీషనరు గజ్నఫర్ అలీఖాన్ నిన్న రాత్రి యిక్కడికి విమానంలో వచ్చి నప్పుడు వత్తిడా ప్రతినిధులతో మాట్లాడుతూ, కాశ్మీర్ సమస్య త్వరితంగా పరిష్కారం కాగలదనే తాను విశ్వసిస్తున్నానని అన్నారు.

కాశ్మీర్ సమస్యను ఇండియా,పాకిస్థాన్‌లు రెండూ—యిప్పుడో—ఆ తర్వాతనో ఎలాగు పరిష్కరించుకోవలసి వున్నదనీ, ముఖాముఖి సంభాషణల ద్వారానే ఈ సమస్య పరిష్కారం కావలసి వుందనీ, యితర విధానాల పట్ల తనకు విశ్వాసం లేదనీ ఆయన అన్నారు.

తాను ముఖ్యంగా కాశ్మీర్ విషయంలోనే కరాచీకి వచ్చి వున్నాననీ, ఈ సమస్యా పరిష్కారానికి కొత్త ప్రయత్నం జరగవచ్చు ననీ ఆయన సూచించారు.

కాశ్మీర్ విషయంలో ఇండియా హోంమంత్రి చేసిన ప్రకటనపై పాకిస్థాన్ తెలిపిన ఆక్షేపణను గురించి ప్రశ్నించగా, ఇండియా తన అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడివుండగలదని ప్రధాని పండిట్ నెహ్రూ హామీ యిచ్చాడని గజ్నఫర్ అలీఖాన్ పేర్కొన్నారు.

త్వరితగతిని ఎరువుల సరఫరా

డిప్యూటీ డైరెక్టర్ వద్దకు రాయబారం

మద్రాసు, జులై 27—ఆంధ్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ వద్దకు తూర్పుగోదావరిజిల్లా రైతు సంఘ సంయుక్త కార్యదర్శి శ్రీ యం. భావనాచారిగారు ఈ రోజున రాయబారం వెళ్ళి ఒక మెమొరాండం సమర్పించారు.

తూర్పు గోదావరిజిల్లాలో ఎరువుల యిరకాటంచాల హెచ్చుగానున్నదని, ఎమోనియా సల్‌ఫేట్ చీకటిబజారు బస్తా 1కి సుమారు రూ. 45/-లు వరకు అమ్ముచున్నదని, పిఠాపురం, సామర్లకోట కేంద్రాలు పంచదార ఫ్యాక్టరీల చెరుకు ఏరియాలు అగుటచే అచ్చట సుమారు 5 లేక 6 లక్షల రూపాయలు ఎమోనియా సల్‌ఫేట్ కావలెనని ఎరువు వేతకు యిప్పటికే కాలాతీతమైనందున రైతాంగం చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నారని, తక్షణం ఎమోనియా సల్‌ఫేట్‌ను సప్లయి చేయించవలసిన చర్యలను తీసుకోవాలని కోరారు.

అంతేకాక, బొప్పాయిని నివారించే నిమిత్తం ఎరువులను ఆయా తాలూకా కేంద్రాలకే నేరుగా పంపించాలని, చెరకు ఏరియా అయిన పిఠాపురం, సామర్లకోట కేంద్రాలలో చెరకు రైతుల కోశ వ్యవహారాలపై ఎమోనియా సల్‌ఫేట్‌ను విల్వచేసిన పక్షంలో రైతాంగం ఎప్పటికప్పుడు ఎరువుల కొరకు తిరుగుకోవలసిన అవసరం వుండదని, ఎరువులను గుత్త వ్యాపారులకే రైతెన్ను యిచ్చుటవలన మార్కెట్ యిరకాటం హెచ్చుగుచున్నది కావున చిల్లర వర్తకుల ద్వారాను, కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారాను, ఎమోనియాను సప్లయి చేయించవలసినదిగా కూడా కోరారు.

డిప్యూటీ డైరెక్టరు త్వరగా నిని ప్రభుత్వం సింద్రీ కంపెనీతో చెరిగ్రాముల ద్వారా ఈ విషయం చర్చిస్తున్నదని రెండు స్పెషల్ రైళ్లలో ఎమోనియా సల్ఫేట్ రాగలదని, శీఘ్రగతిని రైతులకు ఎరువులు సప్లయి చేయబడగలదని చెబుతూ కో-ఆపరేటివ్ రిజిస్ట్రారు సిఫారుపై కో-ఆపరేటివ్ సొసైటీలకు ఎరువుల లైసెన్సు యిస్తామని కూడా చెప్పారు.

విరామకాలంలో కోరమ్ సమస్య

లోక్‌సభలో ఆక్షేపణ

న్యూఢిల్లీ, ఆగస్టు 3—ఫలాహార విరామ కాలంలో కోరం అవసరంకాదనే సంప్రదాయం న్యాయసమ్మతం కాదని నేడు లోక్‌సభలో ప్రతిపక్షం సభ్యుడు వాదించాడు.

ఈ సంప్రదాయం న్యాయబద్ధమో కాదో అన్నమాట వివాదగ్రస్తమైతే రాజ్యాంగ చట్టాన్ని సవరించడం యుక్తమని న్యాయ మంత్రి శ్రీ బిశ్వాస్ సూచించారు.

శ్రీ ఎస్. ఎస్. మోరె ప్రసంగిస్తూ, సభ్యులు తమ ఫలాహారాలనో, లేక సభ్యత్వపు బాధ్యతలనో వదులుకోవాలనీ, ఈ విరామకాలంలో కోరం విషయమై అప్పుడప్పుడు పేచీ ఏర్పడుతూనే వున్నందున రాజ్యాంగ చట్టాన్ని సవరించడమే యుక్తం కాగలదనీ అన్నారు.

సంప్రదాయంపై ఆధారపడడంకంటె కోరం ఏర్పడేవరకు కార్యక్రమాన్ని నిలిపి వుంచమే మేలని శ్రీ హెచ్. వి. కామత్ సూచించారు.

సంప్రదాయానికి అనుగుణంగా ఫలాహార విరామకాలంలో పోటు తీసుకొనడంలేదు కనక ఈ సమస్యనుగురించి తర్జనభర్జనలు చెయ్యవలదని డిప్యూటీస్పీకర్ శ్రీ అనంత శయనం అయ్యంగార్ సభ్యులను కోరారు.

యు. పి. లో వరదల ఉద్ధృతి

లోక్‌సభలో శ్రీ నందా ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 2—అకాల కుంభవృష్టి కారణంగా ఉత్తర ప్రదేశ్‌లో కనీసనియుక్తగ నంత ఉద్ధృతంగా వరదలువచ్చినవని ఇరిగేషన్ శాఖామంత్రి శ్రీ గుల్జారిలాల్ నందా నేడు లోక్‌సభలో ఒక ప్రకటనచేశారు.

జులై మాసాంతం వరకు ఉత్తర ప్రదేశ్‌లో వివరద పరిస్థితినిగురించి సమీక్షిస్తూ 1871 లో విపరీతమైన నష్టం కలిగించిన వరదల కంటె యివి మించిపోయినవని ఆయన అన్నారు.

యువక వర్తక మండలి తొలి సమావేశం

కలకత్తా, జులై 31—భారతీయ యువక వర్తక మండలి తొలి సమావేశానికి కలకత్తా మాజీ షరీఫ్ శ్రీ మిత్ర నేడిక్కడ ప్రారంభోత్సవం చేశారు. 20-40 సంవత్సరాల మధ్య వయస్సు కల పరిశ్రమాధిపతులు, వ్యాపారస్తులు దీనిలో సభ్యులు.

ఈ సందర్భంలో శ్రీ మిత్ర ప్రసంగిస్తూ యిలా అన్నారు:

"ఈ మండలి ఒక పౌరసంస్థ. వ్యాపారాభివృద్ధిని సాధించడం కాక, పౌరుల అభ్యుదయం సాధించడమే దీని లక్ష్యం. ఈ నగరంలో రక్తదానం విషయంలోను, వివిధ ప్రాంతాలను పరిశుభ్రంగా వుంచే విషయంలోను ఈ మండలి యిదివరకే కొంత కృషి చేసింది."

ఈ సమావేశంలో పాల్గొనే నిమిత్తం ప్రత్యేకంగా వచ్చిన అంతర్జాతీయ యువక వర్తక మండలి అధ్యక్షుడు మిస్టర్ పీటర్ వి. వాట్స్ మాట్లాడుతూ, ప్రస్తుతం మొత్తం ప్రపంచం నూతన సాంఘిక వ్యవస్థా నిర్మాణంలో నిమగ్నమై వున్నదని, యువక వర్తక మండలి తన సేవద్వారా కొన్ని ప్రమాణాలను నిర్దేశించగలదని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ సమావేశానికి శుభాకాంక్షలు తెలుపుతూ వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్ గారు, రక్షణ మంత్రి డాక్టర్ కైలాసనాథ్ కట్జూ, లోక్‌సభ స్పీకర్ శ్రీ జి. వి. మౌలంకర్ సందేశాలు పంపించారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 1—గ్రైండింగ్‌వీల్ పరిశ్రమకు 1957 ఆఖరు వరకు రక్షణ యివ్వాలని టారిఫ్ కమిషన్ చేసిన సిఫారసును ఇండియా ప్రభుత్వం ఆమోదించింది.

లైనాకు వెళ్ళిన భారతీయ సాంస్కృతిక ప్రతినిధివర్గంవారు క్రిందటి వారం నాంకింగ్‌లో యిచ్చిన ప్రదర్శనలను నాంకింగ్ డిప్యూటీ గవర్నరు, మేయరులతో సహా 4,000 మంది ప్రేక్షకులు చూశారు.

ఆంధ్రరాష్ట్రానికి 245 కోట్ల రూపాయల ద్వితీయ ప్రణాళిక

ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి, వ్యవసాయాభివృద్ధికి 119 కోట్లు కేటాయింపు

(మన కార్యాలయం నుంచి) కర్నూలు, ఆగస్టు 3—

ఆంధ్రరాష్ట్రంలో ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద 244 కోట్ల 43 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టదలుస్తున్నారు. దీనిలో దాదాపు సగం అంటే దాదాపు 119 కోట్ల రూపాయలు, ఇరిగేషన్ (65,93 లక్షలు), విద్యుచ్ఛక్తి (40,00 లక్షలు), వ్యవసాయ (13,10 లక్షలు) ప్రణాళికలకు కేటాయించారు.

వీటితో పోల్చి చూచినప్పుడు, పరిశ్రమలకు 16 కోట్ల 34 లక్షల రూపాయలు అంటే నూటికి ఏడు వంతుల కంటె తక్కువగానే, పెట్టుబడి పెట్టాలని నిశ్చయించారు కూడా. కనక ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద కూడా ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం, దానికి సంబంధించిన యితర రంగాలకు అధిక ప్రాధాన్యతను యివ్వడం జరుగుతున్నదన్నమాట.

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తును చర్చకుగాను ప్లానింగ్ మంత్రి శ్రీ కళావెంకటరావుగారు నేడు అసెంబ్లీలో ప్రతిపాదించారు. (ఆ చర్చ వివరాలను విడిగా ప్రకటిస్తున్నాము. —ఎడిటర్)

"ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంతవరకు నిరుద్యోగం, పనివున్నవారికి కూడా చేతినిండా పనిలేకపోవడం అనే సమస్యల పూర్తి పరిష్కార బాధ్యత ప్రధానంగా వ్యవసాయం మీదను, కుటీర పరిశ్రమలమీదను, పెక్కుమందికి పనిచూపే పబ్లిక్‌వర్కు కార్యక్రమాల మీదను వుండగలదని" అని ఈ చిత్తు ప్రణాళిక స్పష్టంగా పేర్కొంటున్నది. "ఈ దృష్టితో చూచినప్పుడు, మనరాష్ట్రంలో అనేక సంవత్సరాలవరకు వ్యవసాయమే హెచ్చుమందికి ప్రధానమైన వృత్తి కాగలదు. కనక దాని అవసరాలు, ముఖ్యంగా ఇరిగేషన్ వసతులు కలిగించడం, మన ప్రణాళికలో ప్రధాన పాత్రను నిర్వహించవలసి వుంటుంది" అని కూడా వివరణ జరిగింది.

దేశం అంతటికీ ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తు ప్రతిపాదనలను ప్రొఫెసర్ మహాలనోబిస్ తయారుచేయడంలో దేశంలోని అవసరాలను, గ్రామీణులకు ఉత్తేజకరంగా కావలసిన సౌఖ్యాలను అందవేసి, స్థూలంగా కొన్ని కోటాలను నిర్ణయించారు. ఆదే పద్ధతిలో ఆంధ్రరాష్ట్రానికి కూడా ముందుగా ఒక చిత్తు పథకాన్ని తయారు చేశారు. దీనికి దాదాపు 500 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. కాని దానిని చివరకు రకరకాలుగా సుదింపులు, కుదింపులు చేసి చివరకు 244 కోట్ల 43 లక్షల రూపాయలకు తేల్చారు. రాష్ట్రం ఆర్థిక స్తోమత, ఇబ్బందులలో వున్న, తక్కువ పొందిన విప్లవం, పెట్టుబడి దృష్టిలోవుంచుకొని ప్రణాళికను యిలా తగ్గించడం జరిగింది.

ఇలా ద్వితీయ పంచవర్ష ప్రణాళికను తయారు చేయడంలో ప్రధానవిశేషం, రాష్ట్రంలోని 16 వేల గ్రామాలు దీనిలో భాగం పంచుకొనడం. నిజమైన "ప్రజా ప్రణాళిక"ను తయారుచేయడానికిగాను జిల్లాలకు ప్లానింగ్ కమిటీలను నియమించారు. "దీని ఫలితంగా సర్వజనీనమైన సమైక్యతతోకూడిన ప్రణాళిక సిద్ధమైంది. దానిలోని ప్రతిభాగం స్థూలంగా వున్న లక్ష్యానికి అనుగుణంగా వుండి, చిరకాలమైన ఏదో ఒక వాంఛితాన్ని తీర్చేదిగా తయారైనదికూడా. ఇది నిజంగా బ్రహ్మాండమైన విజయమే" రాష్ట్రం ఎన్నికల అనంతరం నాలుగు నెలలలోనే ఈ ప్రణాళిక తయారు కావడాన్ని బట్టి, ఎంత త్వరితంగాను, పూనికతోను కృషి జరిగిందీ తెలుసుకొనవచ్చు.

ఇలా తయారైన ద్వితీయ పంచవర్ష ప్రణాళికను అమలుజరిపిన ఫలితంగా, రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. తొలి పంచవర్ష ప్రణాళిక గడువు ఆఖరుకు వున్న ఉత్పత్తికి మూడు రెట్లు రాగలదు. తలసరిని విద్యుచ్ఛక్తి వాడకం, పది యూనిట్ల నుంచి ఇరవై యూనిట్లు కాగలదు.

ఇరిగేషన్ సౌకర్యాలు నూటికి 33 వంతులకు పైగా పెరగగలవు. 7 లక్షల 75 వేల ఎకరాలకు అదనంగా ఇరిగేషన్ సౌకర్యాలు సమకూరగలవు. వ్యవసాయోత్పత్తులు, వడ్లు 26, 63 వేల టన్నులనుంచి 32, 63 వేల టన్నులకు, జొన్నలు 16,59 వేల టన్నుల నుంచి 18,30 వేల టన్నులకు, పత్తి 95 వేల టన్నులనుంచి 1,15 వేల బేళ్లకు, చెరుకు 32 లక్షల టన్నులనుంచి 41 85 వేల టన్నులకు, నూనె విత్తనాలు 845 వేల టన్నులనుంచి 10,18 వేల టన్నులకు పెరగగలవు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద రాష్ట్రంలో ఏడు లక్షల మందికి పని దొరకుతుంది. అందులో ప్రభుత్వంలో ఉద్యోగులు, గుమస్తాలుగా 20 300 మంది, సాంకేతిక నిపుణులుగా 18,000 మంది నిపుణులైన కార్మికులు 96,000 మంది, కాయకష్టంచేసే కార్మికులు 250 వేల మంది, మిగిలినవారు మిగిలిన అనేక ఉపవృత్తులలోను వుంటారు.

పరిశ్రమలలో అదనంగా 80 వేల మందికి పని లభించగా, వ్యవసాయంలో రెండు లక్షల మందికి, మత్స్య పరిశ్రమలో లక్ష మందికి. ఇరిగేషన్‌లో 116 వేల మంది, సహకార సంఘాలలో 76 వేల మందికి పని లభిస్తుంది.

తొలి పంచవర్ష ప్రణాళిక కింద (1956 మార్చి 31 నాటికి) జరుగుతున్న ఖర్చు (60 కోట్లు) కంటె నాలుగు రెట్లు అదనంగా ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద ఖర్చు చేయాలని ఆంధ్ర ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద ఉద్దేశిస్తున్న 244 కోట్ల రూపాయలలోను తొలి పంచవర్ష ప్రణాళికలో పూర్తికాని పథకాల కింద ఖర్చు 72 కోట్ల 31 లక్షల రూపాయలు కూడా చేరివున్నవి. మిగిలిన మొత్తం కొత్త పథకాలకు చెందినవి.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద పెట్టుబడులను మొత్తం 26 శీర్షికల కింద విభజించారు. మొత్తం ప్రణాళిక మూడు భాగాలుగా వుంది. మొదటిభాగంలో మొత్తం ప్రణాళిక ప్రాతిపదికలు, రెండవభాగంలో కార్యక్రమాల వివరాలు. మూడవ భాగంలో మొదటి పంవత్సరంలో అమలు జరగగల పథకాల వివరాలు వున్నవి.

మొదటి భాగంలో మొత్తం ప్రణాళిక ప్రాతిపదికలను గురించి వివరిస్తూ, యుద్ధానంతరం దేశం ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఒడుదుడుకులను సర్దుబాటు చేయడానికి తొలి పంచవర్ష ప్రణాళిక ఉద్దేశించబడిందని, దేశం అవసరాలను, స్తోమతను పరిగణించనందున, దానిని నిజమైన ప్లానింగ్ అనడానికి వీలు లేదని వివరించారు. పోతే ద్వితీయ పంచవర్ష ప్రణాళికను తయారు చేయడంలో యిలాంటి అవరోధాలు లేక అవసరాలమట్టి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో వుంచుకొని పథకాలను తయారు చేయించారని వివరించారు.

ఆహారపు పంటలు, వాణిజ్యపు పంటల అధికోత్పత్తికి రాష్ట్రంలో గల అవకాశాలను, సౌకర్యాలను వివరిస్తూ అందుబాటులో వున్న నదీజలాలలో, పదిహేనవ వంతును మాత్రమే వినియోగించుకొనడం జరుగుతున్నదని, ఇంకా కోటి ఎకరాలకు యిరిగేషన్ సౌకర్యాలు కలిగించి, అయిదులక్షల కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయగల అవకాశాలు కలవని వివరించారు.

రాష్ట్రంలోని 16 వేల గ్రామాలలోను నూటికి రెండు గ్రామాలకు కూడా విద్యుచ్ఛక్తి సౌకర్యాలు లేవని, దేశం మొత్తం మీద విద్యుచ్ఛక్తి వాడకం తలసరిని 14 యూనిట్లు వుండగా, ఆంధ్రలో అయిదు యూనిట్లు మాత్రమే కలదని కూడా పేర్కొన్నారు.

ఖనిజ సంపదల విషయంలో రాష్ట్రంలో మూడింట రెండు వంతులు యింకా సర్వే జరగలేదని, పారిశ్రామికంగా రాష్ట్రం వెనకబడివున్నదని తెలియజేశారు.

రాష్ట్రంలో వున్న యిలాంటి పరిస్థితులు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ఏ రూపంలో వుండాలో నిర్ణయానికి ప్రాతినిధ్య మివ్వాలనే విధానాన్ని నిర్ణయిస్తున్నవని, ఈ పరిస్థితులను దృష్టిలో వుంచుకొనే, పథకాలను, వాటి మంచి చెడ్డలను, గతంలో జరిగిన కృషిని పరిశీలించాలని కూడా సూచన జరిగింది.

గ్రామాల ప్రణాళికలు

రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి ద్వితీయ పంచవర్ష ప్రణాళికను తయారు చేయడంలో, ప్రతి గ్రామానికి పంచవర్ష ప్రణాళికలో పాల్గొంటున్నదనే ఉత్సాహాన్ని మాత్రమేకాక, వారి చిరకాలమైన వాంఛితాలు, అందులోను ఉత్పత్తికి సంబంధించినవి తీరినవనే సంతృప్తిని కూడా కలిగించడానికిగాను, గ్రామాలోని కార్యక్రమాల నిర్వహణకు, ఆర్థికంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం అవసరమైనదని అన్నారు. ప్రతి గ్రామానికి, ప్రాథమికమైన సౌకర్యాలు అనగా తగినంతగా మంచినీటి సప్లయిలు, రహదారి సౌకర్యాలు కలిగించడానికి స్థానికులు కూడా ఎంతో కొంత సొమ్మును యివ్వగల ప్రాతిపదికతో ఏర్పాటు చేసిన పథకాలతోపాటు, జాతీయ వికాస కేంద్రాలవల్ల కూడా సహాయం జరిగి, గ్రామాలలో వారికి చాలవరకు సంతృప్తి కలగగల సౌకర్యాలు సమకూర్చగల ఏర్పాట్లను ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో సూచించారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద (1) పెద్ద, చిన్న, మధ్యరకం ఇరిగేషన్ ప్రాజెక్టులు (2) జాతీయ రహదార్లు, రాష్ట్ర రహదార్లు తదితరరోడ్లు (3) జాతీయ వికాస కార్యక్రమాలు (4) వైద్యవిద్యా సౌకర్యాలు (5) స్థానిక అభివృద్ధి ప్రణాళికలు (6) ఉత్పత్తి, ఉద్యోగవసతి కార్యక్రమాలకింద, జిల్లాల పథకాలలో, ప్రతిగ్రామం పొందగల లాభాన్ని చివరకు చూపించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా వుంది. అంతేకాదు.

జిల్లా పథకంలో నిర్ణీతమైన భాగంగా ప్రతి పట్టణానికి ఒక నిర్ణీతమైన పథకం కూడా వుంటుంది. ఇందుకుగాను అన్నిశాఖల అధికారుల సహాయ, సహకారాలతో 85 పురపాలక సంఘాలు, 17 నిర్ణీతమైన పంచాయితీలకు తయారు చేసిన కార్యక్రమాలను కూడా జిల్లాల పథకాలలో చేర్చారు.

లక్షిస్తున్న సాంఘికమైన మార్పులను సాధించడానికి మాత్రమేకాక, వ్యవసాయదారులకు రకరకాలుగా అప్పులను మంజూరు చేసి, నిర్ణీతమైన కాలంలో ఉత్పత్తులను రెట్టింపుచేసే లక్ష్యాన్ని కూడా సాధించడానికి సహకారోద్యమాన్ని ప్రోత్సహించి, బలపరచి, సొష్టవ పరచాలని ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది.

సహకార సంఘాల కింద ప్రస్తుతం 7,970 గ్రామాలకు సహాయం జరుగుతున్నది. ఈ గ్రామాల సంఖ్యను 11 633 వరకు పెంచి, సహకార సంఘాల వల్ల వసుపాయాలను పొందే గ్రామాల సంఖ్యను నూటికి 59 నుంచి

(మిగతా 2 వ పేజీలో)

ప్రణాళికవివరాలు

కర్నూలు, ఆగస్టు 2—ఆంధ్రరాష్ట్ర ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు ఉద్దేశిస్తున్న 244 కోట్ల 43 లక్షల రూపాయల పెట్టుబడికి సంబంధించిన వివరాలు యివి:-(అంకెలు లక్షల రూపాయలలో)

1. ఇరిగేషన్	65,93
2. విద్యుచ్ఛక్తి	40,00
3. పరిశ్రమలు	16 34
4. కమ్యూనిటీ ప్రాజెక్టులు	10,09
5. రోడ్లు	13,43
6. వ్యవసాయం	13,10
7. విద్య	12,50
8. సహకారం	12,00
9. గ్రామాలకు	11,00
10. వైద్యం	6,73
11. ప్రజారోగ్యం	8 97
12. పశు పోషణ	5,00
13. షెడ్యూల్ తరగతులు	4 00
14. షెడ్యూల్ ప్రాంతాలు	4 76
15. భవనాలు	3,50
16. పట్టణాలు, పురపాలక సంఘాలు	2,00
17. కార్మిక శాఖ	1 95
18. బ్రాడ్ కాస్టింగ్	1.00
19. మహిళా సంక్షేమం	1.00
20. మత్స్య పరిశ్రమ	80
21. మైనర్ రేవులు	75
22. అడవులు	73
23. కార్మిక భవనాలు	24
23. సాంఘిక సంక్షేమం	25
25. కొన్ని సంస్థలు	12
26. ప్రణాళిక ప్రచారం	24
	244,43

ఒంగోలులో ఖాదీభాండార్ ప్రారంభోత్సవం

కాకినాడ, ఆగస్టు 3—అఖిలభారత ఖాదీ గ్రామోద్యోగ్‌బోర్డు ఆంధ్రశాఖ మేనేజర్ శ్రీ కె. శివరామమూర్తిగారు ఇలా వ్రాస్తున్నారు:—

"పూజ్యబాపూజీ ఆదేశానుసారం బద్దరు, గ్రామపరిశ్రమలను ప్రోత్సహించి నిరుపేదలైన కార్మికులను పోషించుట మన విధి. కేంద్రప్రభుత్వ యాజమాన్యమున ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డు ఖద్దరు పరిశ్రమాభివృద్ధికై నిరంతర కృషి చేయుచున్నది. ఈ ప్రాంతీయ ఖద్దరు అభిమానులకు స్వచ్ఛమైన ఖాదీని అందజేయుటకై ఒంగోలులో కోర్టుకు యెదురుగానున్న కాలేజి బిల్డింగు క్రింది భాగమునగల కొటులో ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డు తరపున ఖాదీభాండార్ ఈ నెల 5 వ తేదీని ప్రారంభించబడును. ఖద్దరు అభిమానులు ఈ సదవకాశమును వినియోగించుకొని ఖద్దరు, గ్రామ పరిశ్రమలను ప్రోత్సహింపగోరుచున్నాము."

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 1954 లో ప్రవేశించబడిన అంచనా ప్రకారం 150 కోట్ల 88 లక్షల రూపాయలు వ్యయం కాగలదని కేంద్ర ఇరిగేషన్ శాఖ ఉపమంత్రి శ్రీ జైసుఖలాల్ హాథీ లోక్‌సభలో ప్రకటించారు.

1954 వ సంవత్సరంలో ప్రపంచ శిశు సంక్షేమ నిధివారు 1,066 600 డాలర్ల విలువగల వస్తువులను భారత దేశంలోని ప్రపంచ శిశు సంక్షేమ నిధి శాఖకు పంపారు. అందులో సుమారు 250.000 డాలర్లు పిల్లలకు పాలపొడి సప్లయి చేయడానికి వ్యయపరచబడింది.

పెయిన్ కిల్లర్

శరీరపు నరాలలో మీ ... వాపు ... నొప్పులు ... పెయిన్ కిల్లర్ సంపూర్ణంగా నివారించి పూర్తిగ పోగొట్టును.

మరియు
జలుబు, దగ్గు
కడుపులోని
నొప్పి, పంటి
నొప్పి మొదలగు
వాటికై

PERRY DAVIS' PAINKILLER

ఒక బాటిలు
మంచి ఉపశమనంతో
దగ్గర కొనండి

FOR ONE MONTH MORE
EACH GUARANTEED. 3 YEARS.

Both for 28/8

Wrist Watch Jewels fitted, fancy small size with Centre Second & Pocket Watch Railway Regulator
Both together—Rs. 28/8 only
BUT SEPARATELY THEY COST :-
Wrist Watch 25/- & Pocket Watch 15/-
MONEY REFUNDED IF DISAPPROVED
PRIMA WATCH CO. (T/2)
Post Box No. 983, Calcutta 1.

అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవట అతిమూత్రవ్యాధి (DIABETES) అంటారు. ఇది యెక్కువ ప్రమాదకరమైన వ్యాధి అంటే డీప్ప వ్యక్తిని ... యిలా కారోజు మృత్యువుకు దగ్గరవుతుంటారు. ఈ జబ్బు లక్షణాలు ఎక్కువైనది ఎక్కువగా దాహం, ఆకలి. తరచుగా చక్కెరతో గాని, లేక చక్కెరలేకుండ మూత్రం, బరువు తగ్గడము, దురద ... మొదలైనవి. ... దీర్ఘకాలం వాడినందువల్ల వేనకు వేలమంది వ్యాధి ముక్తులై మంచి ఆరోగ్యం పొందారు. దీన్ని వాడిన రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడురోజుల తరువాత మెత్తరాగా తేలిక యిస్తుంది. దీనికి పథ్యంలేదు. ఇన్‌జెక్షన్లు అవసరం లేదు. ఇంగ్లీషులో వివరాలు మందుగల ఇంగ్లీషు కరపత్రానికి వ్రాయండి. ఉచితంగా పంపెదము. 50 బిళ్ళల బుడ్డి ఖరీదు రు. 6—12—0 లు.

ప్యాకింగు, పోస్టేజి ఉచితము.
వినస్ రిసెర్చి లెబరేటరి, (A.H.)
పోస్టుబాక్సు నెం. 587, కలకత్తా.

ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల యందును సేల్సు డిపోలు గలవు.



శ్రేష్ఠమైనది—గ్యారంటీ గలది
రోజాపుష్పం
మార్కు
అగ్గిపెట్టెలనే
కొనండి.

తయారు చేయువారు:
1. పోప్ డిక్కింగ్ మాచ్ ఫ్యాక్టరి, కోయిల్‌పట్టి.
2. ది ఈస్టు ఇండియా మాచ్ ఫ్యాక్టరి, కోయిల్‌పట్టి.

కేశాలు పొడవుగా పెరిగినచో
రకరకాలుగా అలంకరించుకోడం చాలా సులభం.



కేశవర్ధనిని
వుపయోగించి కేశాలు
వృద్ధిచేసుకోండి!



తలలో చుండు ఎందుకు చేరాలి? కురుపులు, దురద ఎందుకు పుట్టాలి? వెంట్రుకలు అకాలంలో ఎందుకు నెరియాలి? దాగివున్న కుంతల శోభ ఎందుకు వెల్లడి కాకూడదు? కేశవర్ధనితో దాగియున్న కేశ సౌందర్యం వెల్లడి కానివ్వండి.

కేశ శుభ్రతకు, సువాసనకు షాంపూ వాడండి

కేశవర్ధని అ. 14, షాంపూ అ. 14. పోస్టేజి అదనం అన్నిచోట్లా లభించును.
కేశవర్ధని ప్రాడక్ట్సు, కోయంబత్తూరు

ఆంధ్రకు ఏజంట్లు: నేషనల్ సేల్సు అండ్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్, బకింగ్‌హాంపేట — విజయవాడ.

★ ★ ఆంధ్రప్రభ ★ ★

సచిత్ర వార పత్రిక

10-8-55

ఇందులో

★ ఆదర్శం (కథ) —శ్రీ ముద్దుకృష్ణ హనుమంతరావు
★ సుజాత (నాటిక) —శ్రీ వాల్మీకి
★ ఏకాకి (సీరియల్) —శ్రీమతి కె. రాజేశ్వరి
★ మామయ్య శిల్పం (జర్మన్ కథ) —డాక్టర్ వి. యస్. శర్మ
★ మానవి కథనం (కథ) —శ్రీమతి కె. రామలక్ష్మి
★ సూర్యకాంతాలు (ప్రమదావనం)
★ బద్ధకస్తులు (వ్యాసం) ,,
★ దశకుమార చరితం (బాలప్రభ సీరియల్)
★ చోక్కాలేని మనిషి (కథ) శ్రీ. టి. నాగేశ్వరరావు

ఇంకా తెలుపు—నలుపు, కూహూగానం, నుడి-నానుడి, పల్లెపాటలు, గోలుసుకట్టు, బాలవినోదాలు, ఫోటోలు, చిత్రాలు వగైరా............

64 పేజీలు 4 అణాలు

గుంతకల్లులో పరిశ్రమాలయాలు

మంత్రి శ్రీ వెంకటరావుగారిచే శంకుస్థాపనోత్సవం

గుంతకల్లు, ఆగస్టు 1— మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు సాంఘిక శాసనసభ్యులు శ్రీ సదాశివరావు, శ్రీ యం. రాజారాంగార్లతో కలసి నేడు సాయంత్రం గుంతకల్లు వచ్చి, పాత గుంతకల్లులో వీటి కుటీరాలయం విజయానికి శంకుస్థాపనోత్సవం జరిపారు. మంత్రికి ప్రజల అవసరం తెలియ చేస్తూ ఈ కుటీరాయిలను త్వరితగతిన ప్రజలకు వినియోగపడునట్లుగా పని పూర్తిచేయాలని వారికి [illegible] ఉద్యోగులకు తెలియచేశారు.

మంత్రి కొందరు సభ్యులతోను, పట్టణ కాంగ్రెసు సంఘ అధ్యక్షులతోను కాంగ్రెసు కార్యాలయానికి భారత సేవా సమాజ్ కార్యాలయానికి వెళ్ళి చూచారు. అక్కడ సమావేశానికి, భారత సేవా సమాజ్ మహిళలు ఇతర కార్యకర్తలు దాదాపు 400 మంది వచ్చారు. మిస్టర్ సుల్తాన్‌గారు భారత సేవా సమాజ్ తరపున ఒక సన్మాన పత్రం భారత సేవా సమాజ్ మహిళాశాఖ, కన్వీనరు శ్రీమతి పేరలక్ష్మీదేవిగారు ఒక సన్మానపత్రం సమర్పించారు. నవభారత నిర్మాణమునకుగాను గుంతకల్లు భారత సేవా సమాజ్‌వారు కూడా నిర్వహించిన కార్యక్రమాన్ని వివరించి సమాజ్ ఆఫీసుకుగాను ఒక భవనం, స్త్రీలు కుట్టుపని నేర్చుకొనుటకుగాను 500/- రూపాయల విరాళం కోరారు.

మంత్రి శ్రీ వెంకటరావుగారు ఉపన్యసిస్తూ, పై సమస్యలను విదానంగా పరిష్కరింతుగలమని చెప్పి భారత సేవా సమాజ్‌ను భారత దేశంలో స్థాపించిన ఉద్దేశం వివరించి ఇంకా సాధించవలసిన కార్యక్రమాన్ని తెలియ జేశారు.

సాయంత్రం 6 గంటలకు ఆంధ్ర కో-ఆపరేటివ్ స్పిన్నింగుమిల్సును వెళ్ళి మిల్లు పని ఎలా జరుగుతున్నది చూచి వారిచ్చిన తేనేటి విందులో పాల్గొన్నారు.

పౌర సన్మానం

సాయంత్రం 7-20 గంటలకు శాసనసభ్యులతో కూడా మున్సిపల్ ఆఫీసుకు వచ్చి మున్సిపల్ కౌన్సిల్ సన్మానాన్ని స్వీకరించారు. మున్సిపల్ ఆఫీసు గేటు వద్ద మున్సిపల్ చెయిర్మన్ మహమ్మద్ దావూదుసాహెబుగారు, మున్సిపల్ కౌన్సిలు కమీషనరు స్వాగతమిచ్చారు. తదనంతరం మంత్రికి స్వాగత పత్రం సమర్పించబడింది. వేర్స్ వ్యాలు పేయర్సు సంఘం వారు ఒక మెమొరాండం సమర్పించారు. కౌన్సిల్ వారు సమర్పించిన సన్మాన పత్రానికి జవాబిస్తూ రెండవ పంచవర్ష ప్రణాళికలో కేటాయించిన 8.8 లక్షల ధనాన్ని సహాయం [illegible] మంత్రివర్గంకృషిచే [illegible] గుంతకల్లును జిల్లాగా చేసే విషయంలో జరిపిన కమీషన్ రిపోర్టును బట్టి వుండగలదన్నారు. మున్సిపల్ కమీషనరు శ్రీ ఎ. రమణరావు వందన సమర్పణతో సభ ముగిసింది.

రాత్రి 8 గంటలకు [illegible] కాంగ్రెసు బహిరంగసభ జరుపబడింది. సభకు డాక్టర్ వై. హనుమేశరావుగారు అధ్యక్షత వహించారు. సభ ప్రారంభంలో శ్రీ టి. యం. మద్దిలేటయ్యగారు ప్రధాన కార్యదర్శి మంత్రిని సభికులకు పరిచయం చేశారు.

పట్టణ కాంగ్రెసు తరపున ఒక సన్మాన పత్రం సమర్పించబడింది. కొనకొండ్ల గ్రామ కాంగ్రెస్ సంఘంవారు ఒక సన్మానపత్రాన్ని, గుంతకల్లు మహేంద్ర సంఘంవారు మరొక సన్మానపత్రాన్ని సమర్పించారు.

సన్మానపత్రాలకు సమాధానమిస్తూ పరిశ్రమ, షావింగు విషయం, ఆంధ్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, రెండవ పంచవర్ష ప్రణాళికలో అమలుజరిగే స్కీములనుగురించి చెప్పారు.

పట్టణ కాంగ్రెసు సంఘంవారు కోరినట్టు ఈ గ్రామంలో ఒక సబ్ ట్రెజరీ స్థాపించడానికి ప్రయత్నించగలమని మంత్రి అన్నారు. మున్సిపలు అనుమతిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనడానికి కొంత ఆలస్యం కాగలదని, అగ్నిమాపకదళం అవసరమని, ఈ సంగతి ఆలోచిస్తామని అన్నారు.

కొనకొండ్ల గ్రామ కాంగ్రెసు సంఘంవారు సమర్పించిన సన్మానపత్రానికి జవాబు చెబుతూ గ్రామవాసులకు అవసరంగా కావలసిన రోడ్డును ప్రజలు సహకరించితే ప్రభుత్వం ఈ దినంనుంచే ఆ పని ప్రారంభించగలదన్నారు. అనువర్తి, పాఠశాలలు రెండవ పంచవర్ష ప్రణాళికలో తప్పక పెట్టగలమన్నారు.

గుంతకల్లు మహేంద్ర సంఘంవారు గుంతకల్లు మహేంద్ర పరిశ్రామికుల సహకార కుటీర పరిశ్రమకు సంఘంవారి ద్వారా కోరిన కోర్కెలను జవాబు చెబుతూ వారి కోర్కెలు సమంజసమైనవని వాటిని ప్రభుత్వం తప్పక బలపరచి సహాయం చేయగలదని అన్నారు. వెదురుద్వారా జపాన్‌లో 60 రకముల వస్తువులు తయారుచేసి మంచి ధరలతో అమెరికాకు ఎగుమతి చేస్తున్నారని ఆ విధమైన మెషనరీని ఇప్పుడు మేదరు పరిశ్రమను స్థాపించాలని కోరడం మంచి విషయమన్నారు. ఇందుకుగాను మహేంద్ర సంఘంవారు కోరినట్లుగా యంత్రసామగ్రి తెప్పించి ప్రభుత్వం ఇవ్వగలదన్నారు.

కార్యదర్శిగారి వందనాలతో సభ ముగిసింది.

మున్సిపల్ కౌన్సిలువారు ఏర్పాటుచేసిన విందులో పుర ప్రముఖులతో కలిసి పాల్గొని మంత్రి [illegible]

మద్రాసు [illegible] లో గల [illegible] ఫ్యాక్టరీ నాటికి 60 000 పౌనుల క్వినైన్ సల్ఫేటును తయారు చేస్తున్నది. ఇప్పుడు భారతదేశం మొత్తంమీద 1,47,000 పౌనుల క్వినైన్ తయారవుతున్నది.

రైత్వారీ జమీందారీ గ్రామోద్యోగుల మధ్య జీతాలలో వ్యత్యాసం

తొలగాలని తిరుత్తణి సభలో అభ్యర్థన

తిరుత్తణి, జూలై 25—"రైత్వారీ-జమీందారీ ప్రాంతాల గ్రామోద్యోగుల జీతాలమధ్య వ్యత్యాసం లేకుండా అందరికీ సమానమైన జీతాలు ఇవ్వాలని ఇక్కడ నిన్న సాయంకాలం సాంఘిక ప్రాథమికోన్నత పాఠశాలావరణలో జరిగిన తిరుత్తణి తాలూకా గ్రామోద్యోగుల మహాసభకు అధ్యక్షత వహించిన శ్రీ పి. వి. సుందర వరదులుగారు హెచ్చరించారు.

ఇటీవల నగరిలో జరిగిన పుత్తూరు తిరుత్తణి తాలూకాల గ్రామోద్యోగుల సంయుక్త మహాసభలో తిరుత్తణి తాలూకా గ్రామోద్యోగులలో చాలా మంది పాల్గొని ప్రాతినిధ్యం పొందే అవకాశం లేక పోయినందున నిన్న శ్రీయుతులు పి. చెంచురాం, ఆర్. ఎన్. రామస్వామిగార్ల నిర్వహణ క్రింద ఈ మహాసభ జరుపబడింది. తాలూకాలోని గ్రామాల మునసబులు, కరణాలు, తోటి తలారులతో సహా150 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

శ్రీ పి. చెంచురాం నాయుడుగారు సదస్యులకు స్వాగతమిస్తూ మహాసభ ఉద్దేశ్యాలను వివరించారు. సభాధ్యక్షులు శ్రీ పి. వి. సుందరవరదులుగారు మాట్లాడుతూ ఇలా అన్నారు:—

"గ్రామోద్యోగులు నిర్వహించే కార్యక్రమాలు అన్ని వర్గాల ఉద్యోగస్థులకన్నా హెచ్చుగా వున్నప్పటికీ ప్రభుత్వం వారు వేతనాలలో చూపుతున్న దృష్టి చాలా శోచనీయమైంది కనుక వీరిని ప్రభుత్వోద్యోగులుగా, గుర్తించి వీరి పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యాలను కలిగించడం ప్రభుత్వ కర్తవ్యం.

కొందరు సూచిస్తున్నట్లు ఎన్నికలలో గ్రామోద్యోగులు పాల్గొనడం ఉచితంకాదని భావిస్తున్నాను. మునసబులు ఆయా గ్రామాలలోని పార్టీలకు అతీతులై వుండి తగాదాలలో పక్షపాతంలేక న్యాయం చేకూర్చాలి. ఎన్నికలలో వారు పాల్గొనేటట్లైతే ఆలా పార్టీ విభేదాలులేక సమంగా న్యాయాన్ని చేకూర్చడం దుర్లభం. గ్రామ పంచాయతీలలో ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా వేసుకోవడం ఉచితం. దేశసౌభాగ్యమంతా గ్రామోద్యోగుల కార్యక్రమాలలోనే వుంటుందనే సత్యాన్ని విస్మరించరాదు. త్వరలోనే కాళహస్తి, కార్వేటినగరం. వెంకటగిరి జమీందారీ ప్రాంతాల గ్రామోద్యోగుల మహాసభజరిపి ప్రభుత్వ దృష్టికి మీ అవసరాల్ని తీసుకరావడం ఉత్తమం.

శ్రీ టి. మునిరత్నంనాయుడుగారు మాట్లాడుతూ ప్రతి తాలూకాలోను గ్రామోద్యోగుల [illegible] అవసరమన్నారు.

తిరుత్తణి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సి. గోపాలరెడ్డిగారు మాట్లాడుతూ గ్రామోద్యోగుల [illegible] గురించి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలో అనేక ప్రశ్నలు వేయబడినవని, అసెంబ్లీలో త్వరలోనే గ్రామోద్యోగులపై ఫిర్యాదువచ్చినపుడు విచారణకు పూర్వమే సస్పెన్షన్‌లో పెట్టే అధికారమిచ్చేబిల్లును మంత్రివర్గం ప్రవేశపెటబోతున్నదని ఇది-చాలా అన్యాయమని గ్రామోద్యోగుల పక్షాలన్నీ బిల్లు ఉపసంహరించుకోడానికి, తీవ్ర ఆందోళన చేయాలన్నారు.

శ్రీ సి. చిరంజీవులుగారు మాట్లాడుతూ గ్రామోద్యోగుల ఆర్థిక పరిస్థితి చాలాక్లిష్ట దశలోవుంచి వారివద్ద నుండి ఎక్కువ కార్యకలాపాల్ని ప్రభుత్వం చేయించుకోవడం అన్యాయమని రెవిన్యూ డివిజన్ అప్పర్ క్లర్క్‌కు యిచ్చేజీతం గ్రామ మునసబులకు ఇవ్వాలని, వారికి ప్రయాణ బత్తాలను గూడ యివ్వడం ప్రభుత్వం కనీస ధర్మమన్నారు.

స్థానిక పంచాయతీ బోర్డు అధ్యక్షులు శ్రీ టి. శరవణయ్యగారు మాట్లాడుతూ గ్రామోద్యోగులు ఎన్నికలలో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు.

శ్రీ కె. సభాగారు మాట్లాడుతూ గ్రామ కరణాల కష్టనిష్ఠురాల్ని గురించి వ్రాస్తేమహాగ్రంథమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం యికమీదటనైనా గ్రామోద్యోగు నీతిగతులను చక్కజరచగలదని ఆశిస్తున్నానన్నారు.

కలశాటూరు సుబ్బానాయుడుగారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక యిబ్బందులచేతనే గ్రామోద్యోగుల కోరికలు తీర్చడంలో ఆలస్యం జరుగుతున్నదన్నారు.

రేపల్లెలో ఇంటిపన్నుల వసూలుపై ఆందోళన

రేపల్లె, జూలై 27—రేపల్లె పటణాభివృద్ధికిగాను గుంటూరు జిల్లా బోర్డువారు రేపల్లెలో 1918 వ సంవత్సరంలో మెట్ట మాగాణిభూమిని యా. 72 లు చిల్లర ల్యాండు రిక్విజషన్ ఆక్టు ప్రకారం ఎక్వైరుచేసి, అందులో కొంత హైస్కూలును నిర్మించి 50 ఎకరాల నివేశన స్థలాలకు ప్లాట్లుచేసి 1924, 23 38 సంవత్సరాలలో వేలం వేయించారు.

వేలంలో పాటపాడుకున్నవారు తమతమ కొనిన స్థలాల్లో గృహనిర్మాణం చేసుకొని, స్థానిక పంచాయతీ బోర్డుకు ఇంటిపన్ను మాత్రమే చెల్లిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ స్థితిలోవున్నా ఈ నెలలో స్థానిక రెవిన్యూ అధికారులు [illegible] ఈ సంవత్సరం [illegible] బకాయలవేశాము దాదాపు 17 సంవత్సరాలను [illegible] తీవ్రమైన ఆందోళన చెందారు. [illegible] రెండు మూడు బ్లాకులలోనివారు [illegible]

తెలుగునాడు

బందరు [illegible] కళాశాలలు చేసినట్లు [illegible] బందరు వాణిజ్య పేట [illegible] శ్రీ యం. [illegible] నయ్యగారు అందించి [illegible] 15 నెలలు [illegible].

ఇచ్ఛాపురం జూలై 28 తేదీన గురువారం డిస్ట్రిక్టు ఎడ్యుకేషనల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. వీరభద్రస్వామి గోదావరి డివిజన్ స్థానిక ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భాన వారి గౌరవార్థం సమావేశం జరుపబడింది. సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పై. ఎ. సూర్యనారాయణ మూర్తిగారు అధ్యక్షత వహించారు. సభారంభంలో అధ్యక్షులు శ్రీ వీరభద్రస్వామి గారిని సభికులకు పరిచయం చేశారు. వీరభద్ర స్వామిగారు "పంచవర్ష ప్రణాళికలు—విద్యార్థుల కర్తవ్యం" గురించి ముచ్చటించారు. ప్రభుత్వంవారిచే నిర్వహింపబడుతున్న "యువక శిబిరా"లలో చేర వలసినదిగా విద్యార్థులను హెచ్చరించారు. ప్రధానోపాధ్యాయుల వందన సమర్పణతో సమావేశం ముగిసింది.

చంద్రపాడు శ్రీ బాలసరస్వతీ గ్రంథాలయ ప్రారంభోత్సవం జూలై 26 వ తేదీన జరిగింది. శ్రీ అలఘరి వెంకటశేషాచార్యులుగారి నాయకత్వాన గ్రామంలో ఊరేగింపు జరుపబడింది. తర్వాత అలఘరి వెంకటరమణాచార్యులు (స్కూలు మేనేజరు) జాతీయ జెండాను ఎగుర వేశారు. తరువాత అలఘరి వెంకటశేషాచార్యులు గ్రంథాలయ భవనంలో సరస్వతీ పూజ చేశారు. శ్రీ మండువ హనుమయ్యగారు గ్రంథాలయానికి ప్రారంభోత్సవం చేశారు. విశేష సెవలీ పర్కూర్ శ్రీ ఇ. కృష్ణమూర్తి జాతీయ విస్తరణ ప్రణాళికను గ్రంథాలయ ఆవశ్యకతను గూర్చి ఉపన్యసించారు.

కురుమద్దాలి గుడివాడ తాలూకా కురుమద్దాలి గ్రామంలో హరిజన దినోత్సవం 30 వ తేదీని జరిగింది. మధ్యాహ్నం కురుమద్దాలి శ్రీరామ అవధూత మహర్షి ఆశ్రమంలో హరిజనులకు - సవర్ణులకు కలిసి విందు ఏర్పాటు చేయబడింది. అనంతరం గ్రామంలోని పిష్టాలయంలో శ్రీ గుళ్ళపల్లి రామబ్రహ్మంగారి అధ్యక్షతను బహిరంగ సభ జరిగింది. హరిజన సమస్యలను గూర్చి, వానిని పరిష్కరించుటకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను గూర్చి, ప్రజల కర్తవ్యం గూర్చి శ్రీయుతులు కొడాలి ఆంజనేయులు, డాక్టర్ రాళ్ళపల్లి అచ్యుతరామయ్యనాయుడు నాగేశ్వరరావు, లంకపల్లి [illegible] ఆర్. డి. ఓ. శ్రీ సి. రామలింగేశ్వరరావు, శ్రీ దుక్కిపాటి నాగేశ్వరరావు, శ్రీ పిన్నమనేని వీరయ్య ముఖ్యులు సభలో పాల్గొన్నారు.

ఆకివీడు స్థానిక యువజన కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం ఇటీవల శ్రీ గుండు సూర్యనారాయణగారి అధ్యక్షతను జరిగింది. గోవాలో భారతీయులపై పోర్చుగీసు ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యలను తీవ్రంగా ఖండించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీవారు చేసిన తీర్మానం. సంతృప్తికరంగా లేదని, వెంటనే కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా సత్యాగ్రహం జరిపించవలసిందిగా స్థానిక కమిటీలను ఆదేశించవలెనని కోరుతూ తీర్మానించారు.

నిడదవోలు కొవ్వూరు తాలూకా అర్బక్ కాంగ్రెస్ సర్వసభ్యసమావేశం శ్రీ కాకోళపు సోమసుందరశాస్త్రిగారి అధ్యక్షతను జరిగింది. ఈ సంవత్సరమునకు దిగువ సభ్యులతో క్రొత్త కార్యవర్గం ఎన్నుకోబడింది: అధ్యక్షులు డాక్టర్ బృందావనం వెంకటాచార్యులు, ఉపాధ్యక్షులు: శ్రీ బైరపనేని సూర్యప్రకాశరావు, కార్యదర్శి: శ్రీ కాకోళపు సోమసుందరశాస్త్రి. సహాయ కార్యదర్శి: శ్రీ గోవర్ధనం పట్టాభి రామాచార్యులుగార్లు.

కొప్పెరపుపాడు స్థానిక బోర్డు ఎలిమెంటరీ స్కూలు అటెండెన్సు కమిటీ ఆధ్వర్యాన జూలై 17 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు శిశు విద్యావారం జయప్రదంగా జరుపబడింది. ఆ అటెండెన్సు కమిటీవారు గ్రామంలోని తల్లిదండ్రులనందరిని కలుసుకొని తమ తమ పిల్లలను పాఠశాలలు సక్రమంగా పంప కోరారు. 24 వ తేదీన ప్రాథమిక పాఠశాల బాలుర ఆటల పోటీలు, వ్యాస పోటీలు జరిపారు. 24 వ తేదీ సాయంత్రం 5 గంటలకు బోర్డు ఎలిమెంటరీ స్కూలు ఆవరణలో జిల్లాబోర్డు పర్మనెంట్ అసిస్టెంట్ శ్రీ సంసింహారాజుగారి అధ్యక్షతక్రింద బహిరంగ సభ జరుపబడింది. ఆ సభకు పుర ప్రముఖులు శ్రీయుతులు కె. అంకిరెడ్డి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్). పి. రామనాథశాస్త్రి (బి. ఏ. బి. యిడ్.). ఒ. రామసుబ్బారెడ్డి గేరావజయ్య(పంచాయతీబోర్డు ఉపాధ్యక్షులు); డి. జి. నారాయణరావు మొదలైనవారు హాజరయ్యారు. శ్రీ వీరభద్రయ్య (అటెండెన్సు కమిటీ కార్యదర్శి), సంవత్సర నివేదిక చదివారు. ఎలిమెంటరీ స్కూలు బాలబాలికలు నృత్యప్రదర్శనాలు జరిపారు. ఆటల, విద్యావిషయక, నృత్య ప్రదర్శనలలో గెలుపొందిన వారికి అధ్యక్షులు బహుమతు లిచ్చారు.

బాపట్ల జూలై 26 వ తేదీన యూత్ ఆర్గనైజర్స్ ట్రెయినింగు క్యాంపులో శిక్షణ పొందుతున్న వారి కార్యక్రమాలలో శరీరశ్రమకు సంబంధించిన పనులలో పాల్గొన్నారు. వారిచే పాడినప్ పేట, చిల్లర గొల్లపాలెం, విజయలక్ష్మీపురంలలో రోడ్లువేసే పని నిర్వహించబడింది. 555 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు గల రోడ్డను 1½ అడుగు ఎత్తున 8 గంటల కాలంలో పని పూర్తిచేయబడింది. మునిసిపల్ హైస్కూలు ఆవరణలో భూమి ఎత్తుపల్లాలను సమంచేశారు. 160 ఘన అడుగుల మట్టిని పోసి ఒక దొరువును పూడ్చారు. క్యాంపులో శిక్షణ పొందుతున్న వారు బాపట్ల సముద్రం వొడ్డును, వ్యవసాయ కళాశాల ఫారానికి, బేసిక్ ట్రెయినింగ్ స్కూలుకు విహారం వెళ్ళినవ్వారు. వీరు బాపట్ల మునిసిపల్ మహిళల పార్కులో పనిచేయుటకు వెళ్ళినపుడు మునిసిపల్ కమీషనర్ శ్రీ కె. సత్యనారాయణగారు వారికి అల్పాహారవిందు చేశారు.

తాడేపల్లిగూడెం ప్రొహిబిషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ టి యస్. కాలెబ్, ఇటీవల తాడేపల్లిగూడెంలోను, చుట్టుపట్లఅనేకమందిపై మద్యనిషేధ చట్టంకింద కేసులు పెట్టారు. సబ్ మేజిస్ట్రేటు శ్రీ బి. సుందరలాల్ గారు విచారించి ఒక్కొకరికి రు 200/-లు చొప్పున ఆయిదుగురికి జరిమానా, ఒకనికి రు. 100/-లు మరొకనికి 6 వారముల శిక్ష వేరొకనికి 2½ నెలలు శిక్ష విధించారు.

[illegible] ప్రభాకరరావు నాయుడుగారు జూలై తేదీలలో తాడేపల్లిగూడెం, పిప్పర, గణపవరం గ్రామాలలో పర్యటించి, హరిజన విద్యార్థుల వసతిగృహాలు చూచి, వారికి గావలసిన యితర వసతులు గురించి విచారించారు. వారితో శ్రీ తుమ్మలపల్లి వీరభద్రం గారు, సత్యనారాయణమూర్తిగారు. వెలగల దానిరెడ్డిగారు వున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు, పెరికమహాజన సభాధ్యక్షులు శ్రీ జి. ఆర్. సర్మగారు శ్రీ ప్రభాకరరావు నాయుడు గారితో వెనుకబడినజాతులకు తగుప్రభుత్వ సహాయం లభించుట లేదని చెప్పగా, ప్రభుత్వం సహాయం చేసేనిమిత్తం ప్రత్యేకంగా కృషి సల్పుతున్నదని, ప్రస్తుతం హరిజనులతోపాటు వెనుకబడిన జాతుల విద్యార్థులు కూడా హరిజన వసతిగృహములలో వుండే ఏర్పాట్లు చేయుటకు ప్రయత్నించు చుంటిమని చెప్పారు.

పొన్నూరు, ఆగస్టు 2—ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జూలై 22 వ తేదీన చింతలపూడి. వల్లభరావు పాలెం గ్రామాలలో జరిగినది. హెల్త్ ఇన్‌స్పెక్టరు శ్రీ అమరా కోటేశ్వరరావు మాజిక్ లాన్‌టెర్న్, సహాయ తో ఆరోగ్య నిదానాలు, వాటిని అమలుపర్చే పద్ధతులను గురించి ప్రచారంచేశారు.

విజయనగరంలో గవర్నమెంటు గరల్స్ హైస్కూల్

పట్టణ మధ్య ప్రాంతానికి మార్చాలని విజ్ఞప్తి

విజయవాడ, జూలై 30—ఆంధ్ర రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ జె వి. లక్ష్మిగారు ఇలా వ్రాస్తున్నారు:-

"విజయనగరంలో సుమారు 15 సంవత్సరాలనుంచి ఎదుగు బొదుగు లేకుండా క్లాసుకు 15. 20 మంది పిల్లలతో గరల్స్ హైస్కూలు నడుస్తున్నది. 600 మందికి పైగా విద్యార్థినులు పట్టణం మొత్తంమీద హైస్కూళ్ళలో చదువుతుంటే ఈ స్కూలులో 200 మంది కూడా విద్య సభ్యసించడం లేదు దీనికి ముఖ్యకారణం పట్టణ మధ్యనుంచి ఈ హైస్కూలును ఊరుకొనకు అనారోగ్య పరిసరాలలోకి, మంచినీటి వసతులు లేకుండావున్న ఒక బిల్డింగులోకి మార్చడమే.

"ఊరుమధ్య స్కూలువున్నపుడు ఇప్పటికన్నా ఎక్కువ మంది విద్యార్థినులను ఈ స్కూలు ఆకర్షించకలిగేది. ఆర్థికంగా సతమతమయ్యే మధ్యతరగతి ప్రజలు తమ బిడ్డలను ఇంతదూరం రిక్షాలకు కూడా డబ్బు కట్టుకొని పంపించలేకపోవడమే కారణంగా కనిపిస్తుంది. ఎక్కువమంది విద్యార్థినులు ఇతర స్కూళ్ళలో చేరడం సంభవిస్తున్నది. ఆ స్కూళ్ళలో విద్యార్థుల వొత్తిడి విపరీతం కాగా షిఫ్టు పద్ధతి అమలు పరచబడుతున్నది. వస్తు పారం విద్యార్థులకు కూడ సీట్లు లేవనే పరిస్థితి ఏర్పడుతున్నది. తత్ఫలితంగా ఒక స్కూలులో విపరీతమయిన ఒత్తిడి, మరొక స్కూలులో చాలినంతమంది విద్యార్థులు లేకపోవడం జరుగుతున్నది.

"ఆంధ్ర దేశం మొత్తంమీద స్త్రీలకు ప్రత్యేక కళాశాల ఒక్కటేవుంది, ఈ ప్రాంతాలన్నిటికీ కలిపి మరొక కళాశాలను నిర్మించవలసిన అవసర మెంతో వుంది విద్యాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్న ప్రభుత్వం, ముస్ముందు కళాశాలా నిర్మాణానికి అనువుగా ఉండేటట్లు, మొదటిమెట్టుగా ఈ హైస్కూలును అభివృద్ధి చేయడానికి పూనుకోవాలని కోరుతున్నాము. పట్టణ కేంద్ర ప్రాంతానికి స్కూలు మార్చి విద్యార్థినులు అందులోనే చేరేటట్లు ప్రయత్నించిన యెడల సుమారు 500 మంది విద్యార్థినులతో స్కూలు బాగా అభివృద్ధి అయే సూచన లున్నాయి. దీని ఫలితంగా తక్కిన స్కూళ్ళలో వొత్తిడి తగ్గి, సీట్లు నిరాకరించే పరిస్థితి తప్పి, మరికొంత మందికి చదువుకునే అవకాశం కలుగుతుంది.

"విజయనగరం పట్టణ మహిళా సంఘం పురజనుల సంతకాలతో విద్యాశాఖా డైరెక్టరుకు ఈ నెలారంభలు ఒక మెమొరాండమును సమర్పించాలని నిర్ణయం చేసింది. వారి మెమొరాండంలో ఊరిలో రెండు మూడు బిల్డింగులను హైస్కూలుకు అనువుగా వుండేని సూచించింది. అందులో ఒకటయిన సింహాచలం మేడ (ప్రస్తుతం గవర్నమెంటు సర్వే ఆఫీసున్నది) ప్రభుత్వం చేతులలోనే ఉన్నది. కనక తేలికగా మార్చవచ్చు. మహిళా సంఘం, పురజనుల ఆమోదంతో చేసిన సూచనలను గమనించి, సూచించిన వానిలో ఏదో ఒక బిల్డింగును సేకరించి, వెంటనే గరల్సు హైస్కూలును పట్టణ మధ్య ప్రాంతంలోకి ప్రభుత్వం మార్చగలదని ఆశిస్తున్నాను."

విశాఖలో వ్యాగన్‌ల కర్మాగారం

న్యూఢిల్లీ, ఆగస్టు 1—దిగుమతిఅయిన బ్రాడ్‌గేజ్ వ్యాగనులను సరిగా బిగించడానికి విశాఖపట్నంలో ఒక క్రొత్త కర్మాగారం నెలకొల్పబడగలదని తెలియవచ్చింది.

విదేశాలనుంచి కొన్ని భాగాలు మాత్రమే బిగించబడ్డస్థితిలో వ్యాగనులు దిగుమతి చెయ్యబడగలవు. మిగతా భాగాలు రైల్వే యార్డులో బిగించబడుతాయి.

మొదట్లో నెలకు 30 వ్యాగనులను బిగించడానికి అవసరమైన ఏర్పాట్లు ఈ క్రొత్త కర్మాగారంలో వుండగలవు.

సౌరాష్ట్రలో ఓఖా రేవులో మీటర్ గేజ్ వ్యాగనులను బిగించడానికి ఇదివరకే ఒక కర్మాగారం ప్రారంభించబడింది.

దీనజన సహాయార్థం ప్రదేశ్ కాంగ్రెస్ నిధి

ఏర్పాటుచెయ్యడానికి నిర్ణయం

కర్నూలు, ఆగస్టు 2—నిన్న ఇక్కడ జరిగిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి కార్యవర్గ సభ్యులు 18 మందికి దిగువ పేర్కొన్న 14 మంది హాజరైనారు: శ్రీయుతులు అల్లూరి సత్యనారాయణరాజు, కాసు బ్రహ్మానందరెడ్డి, యస్. బి. పి. పట్టాభిరామారావు, నీలం సంజీవరెడ్డి, కె. వెంకటరావు, యం. సూర్యనారాయణ మూర్తి, టి. చిరంజీవిరావు, డాక్టర్ యం. వి. కృష్ణారావు, ఎ బాపినీడు, బెజవాడ గోపాలరెడ్డి, పి. బాసిరెడ్డి, పెండేకంటి వెంకటసుబ్బయ్య, ఎ. సి. సుబ్బారెడ్డి, పేముల కూర్మయ్యగార్లు.

సమావేశానికి హాజరైన ప్రత్యేకాహూతులు: శ్రీయుతులు టంగుటూరి ప్రకాశం, అయ్యదేవర కాళేశ్వరరావు, పౌలస్. డి. సంజీవయ్య, షేక్ గాలిబ్, యం. వెంకటరాజు, టి. వి. రాఘవులు, మరుపిళ్ళ చిట్టి, ఆర్. నాదమునిరెడ్డి, గౌతు లచ్చన్న గార్లు.

లోగడ రాయలసీమ క్షామనివారణకు వసూలుచేసిన నిధిలో శ్రీ దశరథరామయ్యగారి పేర మిగిలివున్న సొమ్ము ప్రదేశ్ కాంగ్రెస్‌కు బదలాయింపు చేసి ఆ మొత్తం స్వాధీనం చేసుకొనడానికి శ్రీయుతులు బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకటరావు, కాసు బ్రహ్మానందరెడ్డి గార్లను కోరుతూ తీర్మానం చేశారు.

దశరథరామయ్యగారు వసూలు చేసిన సొమ్ములోని మిగులు సుమారు 20 వేల రూపాయలలో తొమ్మిదివేలు నెల్లూరు క్షయ నివారణ పథకానికి యివ్వబడినట్టు చెప్పబడుతున్నది.

రాయలసీమ క్షామ నివారణకు శ్రీ కళా వెంకటరావుగారు వసూలు చేసిన నిధిలో మిగిలిపోయిన 24 వేల రూపాయలు యిదివరకే ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్‌కు అప్పగించబడింది.

అవసరసమయంలో బాధితుల సహాయార్థం నిధిని ఏర్పాటు చెయ్యడమే కార్యవర్గం లక్ష్యం.

ప్రదేశ్ కాంగ్రెస్ నిర్మాణకర్తల కమిటీకి కన్వీనర్‌గా శ్రీ మండలి వెంకటకృష్ణారావుగారిని నియమించారు.

జిల్లా, తాలూకా, పట్టణ కమిటీల ఎన్నికలకు జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్లను ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శితో సంప్రతించి నియమించవలసిందిగా ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్‌ను కోరుతూ వేరొక తీర్మానం చేశారు.

యువజన సంఘాలను, రైతు సంఘాలను, మహిళాసంఘాలను, మున్నగువాటిని నిర్మించడానికి నియమించబడ్డ వివిధ ఉపసంఘాల విధులను, పరిమితులను గురించి తీవ్రంగా చర్చ జరిగింది.

ఉపసంఘాలు ప్రదేశ్ కాంగ్రెస్‌తో ప్రమేయం లేకుండా పనిచెయ్యవచ్చునని శ్రీ గౌతు లచ్చన్నగారు వాదించినట్లు తెలుస్తున్నది.

సభ్యులు ఈ విషయమై విభిన్నాభిప్రాయాలు ప్రకటించినందున కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ యు. యస్. దేబర్ సలహా తీసుకొవడానికి నిర్ణయించారు.

తాడికొండకు టెలిఫోన్ కనెక్షన్

తాడికొండ, ఆగస్టు 1—గుంటూరు తాలూకా తాడికొండకు, మంగళగిరినుండి టెలిఫోన్ సెక్షను యిచ్చే ఏర్పాట్లు చురుకుగా జరుగుచున్నట్లు తెలుస్తుది. గుంటూరు - బెజవాడ రోడ్డుమీద, కంతేరు దొంకవద్దనుండి స్తంభాలుపాతి లైను తీస్తారు. ఈ కార్యక్రమం, బహుశా, ఆగస్టు రెండవవారంలో ప్రారంభించబడగలదని భావించబడుతున్నది

ముఖ్యమంత్రికి పొన్నూరు పంచాయతీ పౌరసన్మానం

పొన్నూరు, ఆగస్టు 1—పొన్నూరు పంచాయతీవారు అధ్యక్షుడు శ్రీ అదరాపురపు శేషగిరిరావుగారి అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిపి త్వరలో యిచ్చటికి రానున్న ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారికి పౌరసన్మానం చెయ్యడానికి తీర్మానించారు. (మ. వి.)

బందరులో యువజన శిక్షణా శిబిరం

నిర్వహణ వివరాలు

బందరు, జూలై 31—యువజన శిబిరాలను నడపడానికి కావలసిన శిక్షణ ఉపాధ్యాయులకునిచ్చుటకుజిల్లావిద్యాశాఖచే స్థానిక నోబుల్ హైస్కూలులో జూలై 16 నుండి పదిహేనురోజుల శిక్షణ శిబిర మొకటి నిర్వహింపబడింది

38 మంది శిక్షితులలో పెక్కురు జిల్లా బోర్డుస్కూళ్ళనుంచి తీసుకోబడ్డారు.

శిబిర నిర్వాహకులు: నోబుల్ హిందూ హైస్కూళ్ళకు చెందిన నేషనల్ క్యాడెట్ కోర్ ఆపీసర్లు శ్రీయుతులు ఎన్. బి. డి. వి ప్రసాదరావు. సి. హెచ్ వి. జి. కృష్ణారావు టి. పి. యస్. శర్మ, సూర్యనారాయణశాస్త్రి కె బాలసుందరంగార్లు.

జూలై 16 న శ్రీ మద్దూరి శేషాచలంగారు అధ్యక్షత వహించగా, కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె సి. పాత్రోగారు శిబిర ప్రారంభోత్సవం జరుపుతూ శిక్షితులకు కొన్ని సలహాలు యిచ్చారు.

ఈ 15 రోజులలో 20 మంది స్థానిక ప్రముఖులచే 35 ఉపన్యాసా లివ్వబడినవి.

ఈ శిబిర నిర్వహణ ఖర్చులు రు. 1000/- శిక్షితులు చేసిన కాయకష్టం అంచనావేయగా రు 242/-గా తేలింది. అనగా. చేసిన ఖర్చులో దాదాపు నాల్గవ వంతు కూడి వచ్చింది.

కాయకష్టపు పనులు:-జై హింద్ సెకండరీ స్కూలులో (1) తోట సలము (2) పుట్ బాల్ గ్రౌండు. (3) ఆటస్థలము—మొక్కలు పీకి, గుంటలు పూడ్చి ఉపయోగార్హముగా చేయుట. హిందూ హైస్కూలు—57 ఘనగజాల మట్టిని దూరంనుండి తెచ్చి గుంట పూడ్చుట.

గవర్నమెంటు ట్రెయినింగు స్కూలు: మను మోసి కోరది (55 గ) వేయుట.

నోబుల్ హైస్కూలు—400 గజాలకోరడి వేయుట.

నిన్న సాయంకాలం జరిగిన వీడ్కోలు సభకు కృష్ణా జిల్లాబోర్డు సెక్రటరీ (పర్సనల్ అసిస్టెంటు) శ్రీ జాస్తి రామకోటయ్యగారు అధ్యక్షత వహించారు. శ్రీ చిట్టా బాలకృష్ణశాస్త్రిగారు ముగింపు ఉపన్యాసం చేశారు. ఉపన్యాసకులు, అధ్యక్షులు, శ్రేయోరాజ్యంగా మన దేశ వర్ధిల్లుటలో ఉపాధ్యాయుల పాత్రను గూర్చి, సాంఘిక సేవ చేయవలసిన అవసరమును గూర్చి, అవకాశములను గూర్చి శిక్షితులకు చక్కని ఉపదేశములను చేశారు.

శిబిర ప్రధానోద్యోగి శ్రీ ప్రసాదరావుగారు నిర్వహించిన కార్యక్రమ నివేదిక చదివారు. శ్రీ సి. వి. జి. కృష్ణారావుగారు వందనా లర్పించారు.

రాత్రికి విందు, వినోద కాలక్షేపం జరిగింది

పొన్నూరు,నిడుబ్రోలు గ్రామాలకు మునిసిపాలిటీ

ఏర్పాటు చెయ్యాలని హరిజనక్రైస్తవ సంఘం విజ్ఞప్తి

నిడుబ్రోలు, జూలై 31—హరిజన క్రిస్టియన్ సంఘ కార్యకర్తలు సంఘ-అధ్యక్షుడు శ్రీ మాలెంపాటి గోపాలరావుగారి అధ్యక్షతన సమావేశమై ప్రజలకు యితోధిక సౌకర్యాలు చేసేనిమిత్తం పొన్నూరు నిడుబ్రోలును కలిపి ఒకే మునిసిపాలిటీగా చేయాలని ప్రభుత్వాన్ని అర్థిస్తూ తీర్మానించారు.

ఇందుకు వ్యతిరేకిస్తూ నిడుబ్రోలు పంచాయతీవారు తీర్మానించినందుకు అసమ్మతి ప్రకటించారు.

కర్నూలు వెళ్లే టపాను యిదివరకే పోస్టలువారి టపాలను చందోలుకు చేరవేస్తున్న గుంటూరు చందోలు బస్సులోనే గుంటూరుకు చేర్చి అరాత్రి కర్నూలు ఎక్స్‌ప్రెస్‌లో టపాల్ని పంపి మరునాటికే కర్నూలులో అందేటట్లు చేయాలని తంతి తపాలాశాఖవారిని కోరుతూ మరొక తీర్మానంచేశారు.

శ్రీ దేవరపల్లి మస్తాన్‌రావుగారు మాట్లాడుతూ ఈ రెండు పంచాయతీల ఆర్థిక పరిస్థితులను విశదపరచి, రెండు మేజరు పంచాయతీలనుకలిపి మునిసిపాలిటీగా రూపొందించవలసిన అగత్యాన్ని గురించి చెప్పారు. బస్సులో కర్నూలు టపాను గుంటూరుకుపంపి ఆరాత్రి ఎక్స్‌ప్రెస్‌కు కర్నూలుకుపంపే అవసరాన్ని గురించి కూడా చెప్పారు.

కార్యదర్శి శ్రీ గోళ్ళమూడి శేషయ్యగారు (హరిజన క్రిస్టియన్) సంఘీభావం ఆవశ్యకతను గురించి చెప్పారు.

రేడియో

(ఆగస్టు 6, శనివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6.55 ప్రసార విశేషాలు 7-0 (తె. వా); 7-15 మ్రదాస్ వి కళ; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మ్రదాస్ వి కళ; 1-30 మదాస్ వి కళ; 1-40 (హిం. తె. వా); 4-0 వనితావాణి- మన ప్రవర్తన: పొరుగింటివారితో-ప్రసంగం: ఎమ్. పద్మావతి; జాతీయగీతం; ప్రకృతిశోభ: నదులు, కొండలు-ప్రసంగం: వి. సత్యవతీదేవి; చెప్తా వింటారా; సాయంత్రం 5-30 నాళం వనజాగుప్త (గా); 6-0 ఉభయకుశలోపరి: శ్రోతల ఉత్తరాలకు జవాబులు, 6-10 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 ప్రకటనలు, వాతావరణం; 6-30 [illegible] కార్యక్రమం-విశేషమేమిటి? శిశుపాలుడు (విశ్వనాథ సత్యనారాయణ): కావ్యగానం; పశు సంరక్షణ: మేలిజాతిపశువులు—ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామీణుల కార్యక్రమం- చలనితలి: కథానిక-వి. ఎస్. ఆవధాని; 7-30 కల్పిత-శ్రోతలు కోరినపాటలు: 8-0 నాళం వనజాగుప్త (గా); 8-30 సాగి వెంకటేశ్వరరావు (గా); 9-0 (ఆం. వా); 9-15 రాష్ట్రపర్యాటనం (వే), ఎ ఐ ఆర్ వాద్యబృందం సహా; 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే), శాస్త్రీయ సంగీతం ఆలత్తూర్ సోదరులు; 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 నేటి కార్యక్రమ వివరణ; 7-0 హాస్యసమ్మేళనం; 7-30 ఎస్. నటరాజన్ (గా); 8-0 (అం. వా); మధ్యాహ్నం 1-0 మహిళా-ండలి సేవాసమాజం రూపకం; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-15 ఈమని వెంకటరమణమ్మ; 2-45 (రి): సాయంత్రం 5-30 హరి హనుమచ్ఛాస్త్రి, హరి అమ్మతరామశాస్త్రి (వ): 6-0 (అం. వా) – స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (అం); 6-25 ఎస్. నీలాయతాక్షి, ఎస్. మీనాక్షి; 7-0 (స్వా. రి); 7-45 రామస్వామి దీక్షితర్ రాగ తాళమాలిక-శిర్కాళి ఎస్. గోవిందరాజన్, ఎస్. నరసింహులు; నిర్వహణ- టి. ఎస్. స్వామినాథపిళ్లై; 8-0 (రి); 8-15 పాలఘాట్ సుబ్రహ్మణ్యయ్యర్; 9-0 (అం. వా); 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) - వాతావరణ సూచన; 7-15 (రి); 7-30 బాలానందం-నిర్వహణ: స్వాతి కామేశ్వరి; మధ్యాహ్నం 1-0 (స్వా. రి); 1-30 (అం. వా); 1-40 (రి); 1-50 (తెలు); 2-0 విలయవిద్వాంసులు (వ); 4-0 ప్రసంగం (అం); 4-30 (రి); సాయంత్రం 6-15 సాంఘికవార్తలు; 6-25 (స్వా. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 శ్వేతపురాణం; శీతుఖండం-ప్రసంగం: ఎస్. రామలింగశాస్త్రి; 9-15 ప్రసంగం (అం); 11-0 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 కె. ఆర్. సుబ్రహ్మణ్య అయ్యర్; 7-45 షౌనా పటోపాధ్యాయ (భ. గీ); 8-0 (అం. హిం. వా); 8-30 (మ;) 8-45 షౌనా పటోపాధ్యాయ (భ), మధ్యాహ్నం 12-30 (రి); 1-0 కె. ఆర్. సుబ్రహ్మణ్య అయ్యర్; 1-30 (రి); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 గీతావళి; 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామీణ గీతావళి: తరంగాలు; 7-0 (తె. వా); 7-15 గ్రామీణ కూడా వాద్యము: ప్రసంగం; వ్యవసాయదారులనుండి ఈ వారపు లేఖ; వార్తలు-అభిప్రాయాలు; 8-0 ప్రసంగం; 8-15 (గీ. మ). 8-30 షౌనా పటోపాధ్యాయ (గీ. భ); 8-45 (మ. గీ); 9-0 (అం. జే వా); 11-0 ప్రసార సమాప్తి.



క్రీడాలోకం

ఆంధ్ర దేశంలో జటోపెక్ దంపతుల పర్యటన

వ్యాయామ క్రీడల శిక్షణ కేంద్రాన్ని తెలుగునాడులో ఏర్పాటు చేయవచ్చునట

విజయవాడ, ఆగస్టు 3—దూరపు పరుగు పందెములో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మిస్టర్ ఎమిలి జెటోపెక్, ఆయన సతి (ఈమె కూడా ఒలింపిక్ ఛాంపియన్) అక్టోబరులో ఇండియా సందర్శించినప్పుడు ఆంధ్రదేశానికి కూడా రాగలరనీ, ఆంధ్ర వ్యాయామ ప్రవీణులకు తగు సంపర్కం ఇవ్వగలరనీ ఆంధ్ర ఎమెచ్యూర్ అథలెటిక్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి శ్రీ వి. సూర్యనారాయణగారు తెలియజేస్తున్నారు.

శీతకాలంలో వ్యాయామ క్రీడల శిక్షణ కేంద్రాన్ని ఇండియా కంతటికీ కలిపి ఆంధ్రదేశంలో ఏర్పాటుచేసే అవకాశం కలదని కూడా ఆయన తెల్పుతున్నారు.

అసోసియేషన్ అధ్యక్షపదవిని స్వీకరించడానికి ముఖ్యమంత్రి, విద్యాశాఖాధినేత అయిన శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు అంగీకరించినట్లు కూడా శ్రీ సూర్యనారాయణగారు తెల్పుతున్నారు. అసోసియేషన్ ప్రధాన పోషకులు ఆంధ్ర గవర్నర్ అన్న విషయం పాఠకులకు విదితమే.

హైదరాబాద్‌లో వెయ్యి మైళ్ల సైకిల్ పందెం

జనవరిలో

హైదరాబాద్, ఆగస్టు 1—హైదరాబాద్ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్‌వారు 1956 జనవరి 12 వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు వెయ్యి మైళ్ళ దూరానికి సైకిల్ పందెం నిర్వహించబోతున్నారు.

పాకిస్తాన్, బర్మా, ఇండోనేసియా, ఆఫ్ఘనిస్తాన్, లంకలనుంచికూడా పోటీదార్లను తెప్పించడానికై రాష్ట్రసంఘం గౌరవ కార్యదర్శి మిస్టర్ జలాల్ త్వరలో ఆ దేశాలను సందర్శించబోతారు.

వార్సాకు శ్రీ కాంతారావు పయనం

[illegible]లూరు మల్లవిద్యాప్రవీణుడు

న్యూఢిల్లీ, ఆగస్టు 3—సుప్రసిద్ధ ఆంధ్ర మల్లవిద్యా ప్రవీణుడు, వెల్లూరు వాస్తవ్యుడు అయిన శ్రీ వల్లభంట కాంతారావు వార్సాలో ప్రపంచ యువజనోత్సవంలో పాల్గొనడం నిమిత్తం నేటిఉదయం ఎయిర్ ఫ్రాన్స్ వారి విమానంలో ఢిల్లీనుంచి బయలుదేరి వెళ్లారు.

ఆంధ్ర వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ శ్రీ కామిరేని ఈశ్వరరావుగారు ఈ వరకే పోలెండ్ వెళ్ళినవిషయం "ఆంధ్రపత్రిక" పాఠకులకు విదితమే.

ప్రపంచ యువజన క్రీడోత్సవం

వార్సాలో ప్రారంభం

వార్సా, ఆగస్టు 2—నిన్న ఇక్కడ కొత్త సెంట్రల్ స్టేడియమ్‌లో ద్వితీయ ప్రపంచ యువజన క్రీడోత్సవం, పోలిష్ రన్నర్ స్టీవెన్ వాంబొసిక్ ఒక జ్యోతిని వెలిగించడంతో ప్రారంభించబడింది.

దాదాపు 50,000మంది ప్రేక్షకులు పోలిష్ జాతీయగానం చేశారు. 14 రోజులు జరిగే ఈ క్రీడోత్సవంలో పాల్గొంటున్న 40 దేశాల పతాకాలతో బెలూన్‌లు గాలిలోకి వదలబడినవి.

తరువాత దాదాపు 4,000మంది వ్యాయామ ప్రవీణులు తమ తమ జాతీయ పతాకాలచేత ధరించి స్టేడియమ్‌లో కవాతు నడిచారు.

భారతీయ వ్యాయామ ప్రవీణుల పతాకవృందం వద్దకు వచ్చినప్పుడు ప్రేక్షకులు మిన్నుముట్టేటట్లుగా హర్షనినాదాలు చేశారు. ఎమిలి జటోపెక్‌కు కూడా ఇంతటి ఆదరణ జరిగింది.

పోలిష్‌ప్రధాని మిస్టర్ జోసెఫ్ సిరాంకెవిక్స్, వర్కర్స్ (కమ్యూనిస్ట్) పార్టీ ప్రథమ కార్యదర్శి మిస్టర్ బోలెస్లా బీరుట్, రక్షణ శాఖామంత్రి కిన్‌సాన్‌టియిన్ రొకొసొవిస్కీ వంటి పెద్దలు ఈ ఆనందమహోత్సవంలో పాల్గొని ఉత్సవ గౌరవ ప్రఖ్యాతులను ఇనుమడింపజేశారు.

తరువాత వ్యాయామ ప్రదర్శనలు, పెకింగ్, వార్సా జట్లకు ఫుట్‌బాల్ పోటీ జరిగినవి.

పల్లెలకోసం ప్రతి జిల్లాకు 3 కోట్ల రూపాయలు ప్రత్యేకింపు

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలపై మంత్రి శ్రీ కళా వెంకటరావుగారి వివరణ

ప్రణాళికపై అసెంబ్లీలో తొలిరోజు చర్చ

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, ఆగస్టు 3—

ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు నేడు అసెంబ్లీలో రాష్ట్ర ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తు ప్రతిపాదనలపై చర్చను ప్రారంభిస్తూ ఈ ప్రణాళిక కింద ప్రతి గ్రామంలోను ఏదో ఒక అభివృద్ధికార్యక్రమం అమలు జరగాలన్న లక్ష్యంతో ప్రతి జిల్లాకు మూడుకోట్ల రూపాయలు చొప్పున గ్రాంటుగా అందుబాటు చేయడం జరుగుతుందని ప్రకటించారు.

పల్లెల ప్రణాళికలకుగాను ప్రతిజిల్లాకు ఏకమొత్తపుగ్రాంటుగా కోటిరూపాయలు చొప్పున రాష్ట్రప్రభుత్వం కేటాయించిందని, మరొక కోటిరూపాయలు కేంద్రంనుంచి రాగలవని, స్థానికుల విరాళాలద్వారా మరొక కోటి రూపాయలు సమకూరగలవని, ఈ విధంగా మొత్తం మూడుకోట్ల రూపాయలు యిందుకింద అందుబాటు కాగలవని శ్రీ వెంకటరావుగారు వివరించారు.

ప్రతిజిల్లాలోను పదిమొదలు పాతికలక్షల రూపాయలపెట్టుబడితో కనీసం ఒక్క మధ్యరకం పరిశ్రమనైనా ప్రారంభింపజేయాలని అసెంబ్లీసభ్యులు కృషిచేయాలని కూడా ప్లానింగ్ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ పెట్టుబడిలో సగం మొత్తాన్ని వాటాధనంగా ప్రభుత్వమివ్వగలదనికూడా హామీ యిచ్చారు.

దేశం అంతటికీ లాభించే ఒక భారీపరిశ్రమనైనా ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పేటట్లు చేయడంలో సభవారి సహాయాన్ని కూడా శ్రీ వెంకటరావుగారు కోరారు. విజయవాడలో ఒక ఎరువుల ఫ్యాక్టరీని లేదా ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పవచ్చునని సూచించారు.

తొలి పంచవర్ష ప్రణాళిక గడువులో రాష్ట్రంలో కొంత వరకు పారిశ్రామికాభివృద్ధి జరిగినప్పటికీ నిరుద్యోగం మాత్రం నూటికి ఒక వంతుకు మించి తగ్గిపోలేదని అంటూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారాన్ని పొందడంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సభవారు పూర్తిగా బలపరచాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్తోమతను గురించి ప్రస్తావిస్తూ బడ్జెట్ లోటును భర్తీ చేసుకొనడానికి కొత్త పన్నులను విధించవలసి వుంటుందని తెలియజేశారు.

భూమిని సాగుచేస్తున్న వారికి తాము సాగుచేస్తున్న భూమి తనదే నన్న విశ్వాసం నమ్మకం మానసికంగా కలిగినంతవరకు వ్యవసాయోత్పత్తులు పెరగవన్న అభిప్రాయం తమకు గలదని, ప్రభుత్వానికి కూడా అదే అభిప్రాయం కలదని అంటూ సాగుచేస్తున్న వారికి మానసికమైన ఈ సంతృప్తిని కలిగించడానికి గాను భూ సంస్కరణలు అమలు జరపడం చాలా అవసరమని కూడా శ్రీ వెంకటరావుగారు అన్నారు. వచ్చే సంవత్సరాంతంలోగానే భూ సంస్కరణలు అమలు జరగగలవనే సూచన కూడా చేశారు.

రాష్ట్రానికి ద్వితీయ పంచవర్ష ప్రణాళికను తయారు చేయడంలో ప్లానింగ్ శాఖాధికారులు చేసిన కృషిని శ్రీ వెంకటరావుగారు ప్రశంసిస్తూ తన శాఖకు సమర్థులైన కార్యదర్శి వుండడం నిజంగా తన అదృష్టమే నని అన్నారు.

సభవారికి అందజేసిన పథకంపై ప్లానింగ్ కమిషన్‌తో చర్చలు జరిపి, తుది నిర్ణయాలు జరిగినతరువాత, దానిపైకూడా సభవారు తిరిగి చర్చించడానికి అవకాశం వుండగలదని శ్రీ వెంకటరావు గారు తెలియజేశారు.

(ద్వితీయ పంచవర్ష ప్రణాళిక వివరాలను విడిగా ప్రకటిస్తున్నాము —ఎడిటర్)

చర్చ వివరాలు

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ పంచవర్ష ప్రణాళికపై తొలిరోజు చర్చలో మొత్తం 21 మంది సభ్యులు పాల్గొన్నారు. స్వతంత్ర సభ్యుడు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు చర్చను ప్రారంభిస్తూ నందికొండ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుగా నిర్మించాలని కేంద్రాన్ని గట్టిగా కోరవలసివుంటుందని చెప్పారు. నిరుద్యోగాన్ని సంవత్సరానికి నూటికి అయిదు వంతులు చొప్పున తగ్గించుకొంటూ పోవాలని అంటూ స్థానికులలో ఉత్సాహాన్ని కలిగించడానికిగాను ప్రతి ప్రణాళికకు ప్రత్యేకంగా అప్పులు సేకరించే పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించారు. శ్రీ యం. ఆర్. అప్పారావు (కాంగ్రెసు) గారు నందికొండ ప్రాజెక్టును అఖిల భారత ప్రాజెక్టుగా పరిగణించాలని, ఆ ప్రాజెక్టు ప్రాంతంలోని అన్ని వెనుకబడిన తాలూకాలకు, దానివల్ల ప్రయోజనం వుండేటట్లు చూడాలని కోరారు. రాష్ట్రంలోని రెండు యూనివర్సిటీలను అభివృద్ధి చేసి కేంద్రంలోని గ్రాంట్సు కమిషన్ నుంచి పూర్తి సహాయాన్ని పొందాలని అంటూ అభివృద్ధి ప్రణాళికలకుగాను రాష్ట్ర ప్రభుత్వం లాటరీలు నడపాలని కోరారు. శ్రీ యం. నాగేశ్వరరావుగారు (కాంగ్రెసు) ఆంధ్ర రాష్ట్రంలోని పొగాకుపంట కేంద్రానికి ఎక్కువ ఆదాయం హెచ్చుగా వస్తున్నదని అంటూ రాష్ట్రంలో ఒక్క సిగరెట్టు ఫ్యాక్టరీనైనా ప్రారంభించాలని కేంద్రాన్ని కోరవలసి వుంటుందని సూచించారు. అంతట సభవారు ఫలహారాలకు లేచారు.

ఫలహారం అనంతరం జరిగిన సమావేశంలో కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ పి. వెంకటేశ్వర్లుగారు, రాష్ట్రం అవసరాలనుబట్టి చూస్తే 244 కోట్ల రూపాయల పెట్టుబడి చాలదని, ఫెరో మాంగనీసు ఫ్యాక్టరీ మినహా, రాష్ట్రంలోని ఖనిజ సంపదల వినియోగానికి మరేలాంటి పథకం లేదని విమర్శించారు. పరిశ్రమలకు సంబంధించినంతవరకు రాష్ట్రం అవసరాలను వివరంగా తెలియజేయ లేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఎరువుల ఫ్యాక్టరీ, ఒక సిగరెట్టు ఫ్యాక్టరీ చాలా అవసరమని అంటూ ప్రణాళిక నిర్మాణంలో కార్మికుల సహకారం కావాలంటే [illegible] వెంటనే కావాలని, అంగుళ[illegible] వారికి కనీస వేతనాలకు గ్యారంటీ యివ్వాలని కోరారు. [illegible] నిర్ణయించి అంతేకాక వారిపై పన్నులను విధించాలని కోరారు. శ్రీ ని. హెచ్. వి. మూర్తి రాజుగారు (కాంగ్రెసు) ప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహించే ఏర్పాట్లు జరగనందుకు నిరాశ ప్రకటించారు. ద్వితీయ ప్రణాళిక గడువులో కనీసం లక్షమందికైనా గృహ వసతులను సమకూర్చాలని అన్నారు. శ్రీ గోపాల[illegible]గారు (కాంగ్రెసు) కేంద్రం నుంచి విరివిగా ఆర్థిక సహాయాన్ని పొందవలసివుంటుందని చెప్పారు. విద్యావంతులలో నిరుద్యోగాన్ని నివారించడానికి ఉద్దేశించిన పథకాలకు అధిక ప్రాధాన్యతను యివ్వాలని కోరారు. శ్రీ పి. ఎన్. అప్పారావుగారు (నేషనలిస్టు) ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పంచదార సిమెంటు ఫ్యాక్టరీలు కావాలని కూడా కోరారు.

శ్రీ యం. సత్యనారాయణ రాజుగారు (పి. ఎస్. పి.) గ్రామాల మధ్య రహదారి సౌకర్యాలను అభివృద్ధిచేయాలని, రాష్ట్రంలోని పట్టణాలకు సౌకర్యాలను పెంచాలని కోరారు. శ్రీ పేముల కూర్మయ్యగారు (కాంగ్రెసు) సమష్టి బాధ్యతపై పని చేయనందుకు మంత్రులను విశితంగా విమర్శించారు. సాంఘిక సంస్కరణలు జరిపించడం ప్రభుత్వ లక్ష్యం కావాలి. కాని సాంఘిక సౌకర్యాలు కలిగిస్తున్నామనే సంతృప్తిని చెందడం తగదని హెచ్చరించారు.

శ్రీ ఎస్. రామభద్రరాజుగారు (కాంగ్రెసు) ఇతర రాష్ట్రాలతో పోల్చి చూచినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ప్రణాళిక చాలా చిన్నదిగా వున్నదని అన్నారు. చివరకు ఒరిస్సా రాష్ట్రం కూడా 250 కోట్ల రూపాయలు పథకాన్ని తయారుచేసిందని అంటూ ఆంధ్రరాష్ట్రం అభివృద్ధిలో కేంద్రానికి కూడా బాధ్యత కలదు. కనక ఇంకా పెద్ద ప్రణాళికను ప్లానింగ్ మంత్రి తయారుచేసి వుండవలసిందని అన్నారు. శ్రీ బి. లక్ష్మయ్య నాయుడు గారు (కాంగ్రెసు) అన్ని వ్యాపార కేంద్రాలలోను మార్కెటింగ్ సొసైటీలను ప్రారంభించాలని అంటూ రాజోలు కొత్తపేట - అమలాపురం రైలు మార్గాన్ని వేయాలని సూచించారు. శ్రీ బి. రామారెడ్డి గారు (నేషనలిస్టు) వెనుకబడిన ప్రాంతాలలో జాతీయ వికాసం కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ ఈ కేంద్రాల సిబ్బందికి, ఆఫీసులకు జరుగుతున్న ఖర్చులను తగ్గించాలని కోరారు. హరిజన శాసనసభ్యులు అంతర్వర్ణ వివాహాలను కోరడానికి ముందు హరిజనులలో కూడా మాలమాదిగ విభేదాలను తొలగించడానికి పూనుకోవాలని చెప్పారు.

శ్రీ బి. నరసింగరావుగారు (కాంగ్రెసు) చాలా తక్కువ వ్యవధిలో యింత పెద్ద పథకాన్ని తయారుచేసినందుకు ప్లానింగ్ మంత్రిని అభినందిస్తూ, దీనిని జయప్రదంగా అమలు జరపడానికి ప్రజలు ఉత్సాహంతో ముందుకు రావాలని కోరారు.

ఈ సమావేశంలో శ్రీ గొట్టుముక్కల జగన్నాధరాజుగారు స్పీకరు స్థానాన్ని స్వీకరించారు.

శ్రీ పి. శ్రీరాములుగారు (కాంగ్రెసు) గ్రామాలకు కేటాయించే మొత్తాలను సగానికి తగ్గించినందుకు తన విచారాన్ని తెలియజేశారు. స్థానికులను వంచించరాదని, పరిశ్రమలను నెలకొల్పాలని అంటూ మాచర్లమీదుగా ఒంగోలు నుంచి హైదరాబాదుకు రైలు మార్గాన్ని వేయాలని సూచించారు. శ్రీ టి. బాలయ్యగారు (కాంగ్రెసు) రాష్ట్రానికి వినోదయాత్రికులను ఆకర్షించడానికి అనువుగా తగిన కేంద్రాలను అభివృద్ధిచేయాలని కోరారు. కనీసం ఒక్క పట్టణాన్ని అయినా మోడల్ పట్టణంగా అభివృద్ధిచేయాలని కోరారు. శ్రీ ఎ. [illegible] నాయుడుగారు (పి. ఎస్. పి.) స్థానిక అభివృద్ధి ప్రణాళికలను అన్ని ప్రాంతాలకు సమానంగా కేటాయించాలని కోరారు. శ్రీ ఎస్. రంగనాథ మొదలియార్ (నేషనలిస్టు) తుది నిర్ణయాలు జరగకముందే ప్రణాళికపై చర్చలు జరపడం నిష్ప్రయోజనమని అన్నారు. శ్రీ పి. గున్నయ్యగారు (కాంగ్రెసు) మైనర్ యిరిగేషన్ పద్ధతులకు హెచ్చు మొత్తాలను కేటాయించాలని, గ్రామాలలో గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించాలని కోరారు. శ్రీ పి. రాజగోపాలనాయుడుగారు (కాంగ్రెసు) ధరలను నిలకడ చేయడానికి ఒక్క ఏర్పాటు కూడా జరగలేదని విమర్శిస్తూ, వ్యవసాయ ఆర్థిక సహాయ సంస్థను ప్రారంభించాలని సూచించారు. శ్రీ ఇ. నాగయ్యగారు (కాంగ్రెసు) పట్టణాలకు అధిక ప్రాధాన్యతను యిచ్చి పల్లెలను అశ్రద్ధ చేశారని ఆరోపించారు. గ్రామాలకు రహదారి సౌకర్యాలను పెంచాలని కూడా సూచించారు.

శ్రీ పి. రామానాధంగారు (కాంగ్రెసు) రాష్ట్రంలో వృధాపోతున్న జలబలం ఎంతో కలదని, దానిని సమీకరించి వినియోగించడం [illegible] అన్నారు. ప్రభుత్వానికి అవసరమైన సిబ్బంది సమకూరినప్పుడు రిటైరైన ఉద్యోగులను తిరిగి నియమించాలని కోరుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి హెచ్చు ప్రాధాన్యతను యివ్వాలని కోరారు. శ్రీ జి. యల్లమందారెడ్డిగారు (కమ్యూనిస్టు) భూసంస్కరణలు అమలు జరగనంతవరకు ఏ ప్రణాళిక జయప్రదంకాదని అన్నారు. భారీ పరిశ్రమలకు హెచ్చు మొత్తాలను కేటాయించి వుండవలసిందని అన్నారు. ప్రణాళికకు కావలసిన సొమ్మును సమకూర్చడానికి గాను దేశంలోని బ్రిటిష్ పరిశ్రమలను జాతీయం చేసి, జమీందార్లకు చెల్లించవలసిన నష్టపరిహారాన్ని వాయిదా వేయాలని సూచించారు. శ్రీ టి. రామచంద్రారెడ్డిగారు (కాంగ్రెసు) ఆంధ్ర దానకర్ణుడని ప్రసిద్ధిచెందిన శ్రీ వెంకటరావుగారు. పక్కా ప్రణాళికను తయారుచేశారని అంటూ స్థానిక అభివృద్ధి పథకాలకు కాగల ఖర్చులో సగం మొత్తాన్ని స్థానికులు యివ్వాలనే నిబంధనను వెనకబడిన గ్రామాల విషయంలో మినహాయింపు చేయాలని కోరారు. అంతటితో సభ గురువారానికి వాయిదాపడింది.

క్రిందటి [illegible] జరిగిన కేంద్ర [illegible] సమావేశంలో [illegible] సంస్థలకు రు. 18 లక్షల గ్రాంటు మంజూరు చేశారు. ఈ సంస్థ యిప్పటివరకూ మొత్తం 1850 స్వచ్ఛంద సాంఘిక సంక్షేమ సంస్థలకు రు 74 లక్షల గ్రాంటు యిచ్చింది.

విశాలాంధ్ర సమస్యపై హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణరావుగారి వైఖరి

కర్నూలు, ఆగస్టు 3—

విశాలాంధ్ర విషయమై తన వైఖరి విశేషంగా మారలేదని హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు నేడిక్కడ అన్నారు.

"చాలామంది దానికి అనుకూలంగా వున్నారు. కొందరు వ్యతిరేకంగా వున్నారు. మరికొందరు అటూ ఇటూ కాకుండా, ఎటువడితే అటు మొగ్గడానికి వీలుగామధ్యస్థంగా వున్నారు." అని కూడా ఈ సందర్భంలో హైదరాబాద్ ముఖ్యమంత్రి వివరించారు.

విశాలాంధ్ర సమస్యను గురించి ప్రజాభిప్రాయం స్థిరరూపం పొందడానికి ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక వెలువడవలసి వున్నదని కూడా హైదరాబాద్ ముఖ్యమంత్రి అన్నారు

అసెంబ్లీలో విశాలాంధ్ర ప్రస్తావన

నేటి ఉదయం ఆంధ్ర అసెంబ్లీ సమావేశం జరుగుతుండగా, అసెంబ్లీని సందర్శించడానికి హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బి. రామకృష్ణరావుగారు, మంత్రులు డాక్టర్ జి. యస్. మేల్కోటే, వినాయకరావు గారలు వచ్చారు. వచ్చిన హైదరాబాద్ ముఖ్యమంత్రి, మరి ఇద్దరు మంత్రులు అసెంబ్లీ సభకు వచ్చినటుగా స్పీకర్ శ్రీ లక్ష్మీనరసింహదొరగారు ప్రకటించగా, సభ్యులందరు హర్షధ్వానాలు చేశారు.

అప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు హైదరాబాద్‌లో జాతీయ నాటక ప్రదర్శనశాల నిర్మాణానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తున్నారు.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారి సంభాషణకు హర్షం తెలుపుతూ శ్రీ రామకృష్ణరావు గారు చప్పట్లు కొట్టారు.

హైదరాబాద్ ముఖ్యమంత్రి, మంత్రులు సభలో వుండడం చూసి, విశాలాంధ్ర సమస్యపై ఒక సభ్యుడు ప్రశ్న వేయగా, విశాలాంధ్ర స్థాపన విషయమై పరిస్థితులు ఎలా పరిణమిస్తాయో, ఇప్పుడప్పుడే ఊహించి చెప్పడం కష్టమని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు సమాధానమిచ్చారు

గూడ్సు బండికి ప్రమాదం

నాగపూర్-ఇటార్సీ రైలుమార్గంలో

బొంబాయి, ఆగస్టు 3—నాగపూర్-ఇటార్సీ లైన్‌లో అమ్లా మధ్య ఇటార్సీకి పోతున్న గూడ్సు రైలుబండి బర్సాలీ-బేటూల్‌ల మధ్య నేటి ఉదయం పట్టాలనుంచి తొలగిపోయి, రైళ్ళ ప్రయాణానికి అంతరాయం కలిగించిందని సెంట్రల్ రైల్వే హెడ్‌క్వార్టర్స్ నేటి రాత్రి ప్రకటించింది.

బండిలోవున్న 19 వేగన్‌లలోను 12 పట్టాల నుంచి తొలగిపోయినవని, అయితే ఎవరికీ దెబ్బ తగులలేదని రైల్వే హెడ్‌క్వార్టర్సు ప్రకటించింది

ఈ ప్రమాదంవల్ల నాగపూర్—ఇటార్సీ రైలుమార్గంలో ప్రయాణాలకు యిబ్బంది ఏర్పడడం మూలంగా మద్రాసుకు వెళ్ళే గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్, మద్రాసునుంచి ఢిల్లీకి వెళ్ళే జనతా ఎక్స్‌ప్రెస్ [illegible] మీదుగా నడుపబడుతున్నవని, రైళ్లు ఈ మార్గంలో సరిగా రేపటినుంచి నడవవచ్చునని కూడా ఈ ప్రకటన తెలియజేస్తున్నది.

మద్రాసుకు గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రాక

మద్రాసు, ఆగస్టు 4—నిన్న సాయంకాలం అయిదుగంటలకు రావలసివున్న గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ నేటి రాత్రి 2-40 గంటలకు—10 గంటలు ఆలస్యంగా మద్రాసు సెంట్రల్ చేరింది.

నేడు యిక్కడ సెంట్రల్‌నుంచి బయలుదేరే గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ మామూలు మార్గంలోనే ప్రయాణం చెయ్యగలదనుకొంటున్నారు.

ఢిల్లీ-మద్రాసు జనతా, గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లు కూడా కొంత ఆలస్యంగానే బహుశా రాత్రికి గంటలకు రావచ్చునను కొంటున్నారు.

[illegible] ఆఫ్ఘన్ వివాదం

పరిష్కారానికి యిప్పుడు విశేషావకాశం

కరాచీ, ఆగస్టు 3—జెండా విషయమై పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య ఏర్పడిన విభేదాలు చాలామటుకు తొలగించబడ్డవని రేడియో పాకిస్తాన్ నేటిరాత్రి అన్నది.

ఒక విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ప్రకటనను పేర్కొంటూ, ఆఫ్ఘనిస్తాన్ యిప్పుడు తన పాకిస్తాన్ వ్యతిరేక ప్రచారాన్ని విరమించినట్లయితే పరిష్కారం సంభవమని అన్నది.

పాకిస్తాన్ సరిహద్దులలో కేంద్రీకరించిన తన సేనలను ఆఫ్ఘనిస్తాన్ ఉపసంహరించుకొంటే వివాద పరిష్కారానికి [illegible] పరిగణించవచ్చునని [illegible] పాకిస్తాన్ రేడియో అన్నది.

[illegible] వలంటీరు దళానికి యిప్పటికి 25,000 మందికి శిక్షణ యివ్వబడింది. భారత దేశంలో జాతీయ వలంటీరు శిక్షణ శిబిరాలు 157 నిర్వహించబడుతున్నవి.

బీహార్ వరదల మూలంగా 20 కోట్లు నష్టం

40 లక్షల మంది ప్రజలకు యిబ్బంది

పాట్నా, ఆగస్టు 3—వరదలవల్ల ఈ సంవత్సరం బీహార్‌లో సుమారు 40,00,000మంది, అస్సాంలో 10,00,000 మంది కష్టనష్టాల పాలై వుంటారని కాంగ్రెస్ నాయకులు అంచనా వేయబడినట్లు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ శ్రీ శ్రీమన్నారాయణ్ నేడు అన్నారు.

బీహార్, పశ్చిమబెంగాల్ అస్సాంలలో వరదల పరిస్థితిని నేటి ఉదయం యిక్కడ జరిపిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో సమీక్షిస్తూ తనకుచేరిన నివేదికనుబట్టి ఒక్క బీహార్‌లోనే వరదలమూలంగా పంటలకు, ఆస్తికి 20 కోట్ల రూపాయల నష్టం కలిగినట్లు అంచనా వెయ్యవచ్చునని అన్నారు.

అస్సాంలో బ్రహ్మపుత్ర క్రిందటి సంవత్సరం వరదలనాటికంటె ఈ ఏడు వరదల వల్ల నీరు మరొక అడుగు పైకిలేచినదన్నారు. గత 30 సంవత్సరాలలోను యింత యెత్తుకు నీటిమట్టం హెచ్చడానికి యిదే ప్రథమమని ఆయన అన్నారు.

పశ్చిమబెంగాల్‌లోని కూచ్ బీహార్, జల్పాయిగురిజిల్లాలే ముఖ్యంగా వరదలవల్ల నష్టపడ్డవని, రెండు జిల్లాలలోను కూడా వరద ఉధృతం యిప్పుడు తగ్గిపోయినదని ఆయన వివరించారు.

జల్పాయిగురి పట్టణ శివార్లలోని [illegible] నుంచి వందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డాయని నేటి రాత్రి కలకత్తా చేరినవార్త తెలుపుతున్నది.

శారదపూర్, [illegible]లలోని రెండు తేయాకుతోటలకు సంబంధించిన ఫ్యాక్టరీలు, కార్యాలయాలు [illegible] నీటిలో మునిగిపోయాయి. [illegible] రైలుమార్గాలు యింకా ఛిద్రమయ్యే వున్నాయి.

హుబ్లీ నుంచి ప్రచురించబడుతున్న కన్నడ దినపత్రిక "సంయుక్త కర్నాటక" 28 వ వార్షికోత్సవం సందర్భంగా దాని యజమానులైన లోకశిక్షణ నిధి వారు శ్రీ వి. సీతారామయ్య, భీమసేన్‌జోషిగార్లను సన్మానం చేశారు. ఈ నిధి ప్రధాన ట్రస్టీ బీహార్ గవర్నర్ శ్రీ ఆర్. ఆర్. దివాకర్ బీహారీ కాలువలను పంపగా అవి బహుమతి గ్రహీతలకు ఇవ్వబడినవి.

మంత్రివర్గ విస్తరణ సమస్య

ప్రస్తుతానికి విరమించబడినట్టే

కర్నూలు, ఆగస్టు 3—కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ధేబర్‌తో ఆంధ్ర నాయకులు నిన్న జరిపిన చర్చల ఫలితాలనుబట్టి చూస్తే ఆంధ్ర మంత్రివర్గం విస్తరణ జరిగే అవకాశం లేనే లేదని చెప్పవచ్చు.

వర్గాల ఉనికిని కాంగ్రెసు ఎన్నడూ గుర్తించజాలదని, అందుచేత మంత్రివర్గంలో వర్గాలకు ప్రాతినిధ్యం వుండాలన్న వాదనను తను ఆమోదించజాలనని తనను కలుసుకున్నవారితో కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ధేబర్ చెప్పినట్లు తెలుస్తున్నది.

మంత్రివర్గ విస్తరణ సమస్య ఐక్య కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నాయకునికి సంబంధించినది మాత్రమేనని, హైకమాండ్ ఇచ్చిన సలహాను దృష్టిలో వుంచుకొని ఆయనయే ఇందును గురించి నిర్ణయం చేయవలసి వుంటుందని కూడా శ్రీ ధేబర్ అన్నారు.

మంత్రివర్గం ఇతోధిక సామర్థ్యంతో వ్యవహరించడానికిగాను ప్రభుత్వశాఖల పునర్విభజన జరుగవచ్చునని కాంగ్రెసు పార్టీ సభ్యులు అనుకుంటున్నారు.

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 4—

అమ్మకం సరుకు	రు.	అ.	పై.
పాత్లా బంగారం రెడీ	94	8	0
వెండి 100 తులాలు	159	10	0
సవరను	60	12	0

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 4—

వెండి 100 తులాలు	162 4-0
పాత్లా బంగారం	94-8-0
సవరు	60-12-0

విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, ఆగస్టు 4—

అమ్మకం సరుకు	రు.	అ.	పై.
సవరం బిల్లగరద	61	4	0
పాత్లా బంగారం	95	8	0
మూసా బంగారం	94	4	0
వెండి వంద తులాలు	163	0	0
వెండి తులం 1-8	1	10	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	104	107-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎపి. ఎస్. ఎ. రెడీ		204-8-0
ఆముదం 500 తిరువత్తూరు		170-4-0
సేలమ్ లోటస్, స్పేస్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-8-0
కొబ్బరినూనె కొచ్చిన్ 37½ బ్రాండ్		
రాజా బ్రాండ్		26-8-0
ఎం. ఎస్. బ్రాండ్		26-12-0
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85-8-0	86-8-0
నైజామ్ (228 పౌనులు)	88,	88-8-0
సామర్లకోట	85-10-0	86-12-0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 3—

నేటి ఓపెనింగ్	— 33.90
నేటి క్లోజింగ్	— 33.87

1955 ఆగస్టు 5, శుక్రవారం
మన్మథనామ సంవత్సర
శ్రావణ బహుళ విదియ
విదియ రా॥ 1-40 గంటలవరకు
ధనిష్ఠ పగ 12-37 గంటలవరకు
వర్జ్యం: పగ 8-1 నుండి 9-40 గంటలవరకు

ఆంధ్రదేశంలో నేడే చూడండి!
సోవ్‌ఎక్స్‌పోర్టుఫిల్ము సమర్పించు
శ్రీ నెహ్రూ
సోవియెట్ రష్యా యాత్ర
ఆంధ్ర గవర్నర్ శ్రీ C.M. త్రివేదిగారి సమక్షమున
కర్నూలు
సాయిబాబా టాకీస్‌లో
నేడు 10గం..లకు
ప్రత్యేక ప్రదర్శనం

సరస్వతీ టాకీస్ - విశాఖపట్నం
పూర్ణా - కాకినాడ
లీలామహల్ - బెజవాడ
న్యూటాకీ పిక్చర్ ప్యాలెస్ - నెల్లూరు
సాయిబాబాటాకీస్ - కర్నూలు
సరస్వతీ టాకీస్ - కడప
పై వారం సికింద్రాబాద్-టివోలి
సుప్రసిద్ధ 80 రష్యా కెమెరామెన్నులతో తీయబడిన చిత్రం
ఆంధ్ర చమ్రియా రిలీజ్
పీపుల్సు ఆర్ట్సు ప్రొడక్షన్స్ మద్రాసు-17
MODERN-ADS

త్వరలో విడుదల:

అభినవాంధ్ర సాహితీ వైతాళికుడు
మహాకవి గురజాడ అప్పారాయని
అమర దృశ్య ప్రబంధము
కన్యాశుల్కము
మీ అభిమాన నటీనటులతో,
గురజాడ వారి "పూర్ణమ్మకథ," బసవరాజు వారి "నాగుల చవితి," శ్రీశ్రీగారి "ఆనందం అర్ణవమైతే."
కృష్ణశాస్త్రిగారి "బొమ్మలపెళ్లి," మల్లాది వారి "చిటారు కొమ్మను," సముద్రాల వారి "కీచకవధ (వీధి భాగవతం)"
మొదలగు సుప్రసిద్ధ గేయములతో—రూపొందుచున్నది.
దర్శకత్వము.....పి. పుల్లయ్య, బి.ఎ.
వినోదా ప్రొడక్షన్స్ వారి కానుక
ఆంధ్ర: వినోదా పిక్చర్స్ సర్క్యూట్, విజయవాడ.
సీడెడ్, నైజామ్ అండ్ మైసూర్: చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్సు.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO. at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 393
ANDHRA PRABHA, MADRAS
సంపుటి: 18 సంచిక: 1
6 పేజీలు ఒక అ
మద్రాసు శనివారం
-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800228

పాకిస్తాన్ తాత్కాలిక గవర్నర్-జనరల్‌గా మీర్జా

కరాచీ ఆగస్టు 5—పాకిస్తాన్ హోంశాఖ మంత్రి మేజర్ జనరల్ ఇస్కందర్ మీర్జా తాత్కాలికంగా పాకిస్తాన్ గవర్నర్-జనరల్‌గా నియమించబడ్డాడని అత్యంత విశ్వసనీయవర్గాలద్వారా తెలుస్తున్నది. పాకిస్తాన్ గవర్నర్-జనరల్ మిస్టర్ ఘులాం మహమ్మద్ జబ్బుగా వున్నందున ఈ ఏర్పాటు జరిగిందని తెలుస్తున్నది.

బ్రిటిష్‌రాణీ ఎలిజబెత్ అధికారరీత్యా ఈ ప్రకటన చేయాలని కోరబడిందని, బహుశా నేడే అధికార ప్రకటన వెలువడగలదని తెలుస్తున్నది.

న్యాయ నిర్వహణ విధాన సంస్కరణకు 'లా కమిషన్' నియామకం

శ్రీ సెతల్వాడ్ అధ్యక్షతనగల సంఘంలో శ్రీ సత్యనారాయణరావు, శ్రీ నరసరాజుగారలకు స్థానం

లిటిగేషన్ తగ్గించి త్వరితంగా తీర్పులు ప్రకటించడానికి సూచనలు చెయ్యగలదట

న్యూఢిల్లీ, ఆగస్టు 5—

ఇండియా అటార్నీ జనరల్ శ్రీ ఎమ్. సి. సెతల్వాడ్ అధ్యక్షతన 'లా కమిషన్' నియమించబడినట్లు న్యాయశాఖా మంత్రి శ్రీ సి. సి. బిశ్వాస్ నేడు లోక్ సభలో ప్రకటించారు.

ఆంధ్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీ పత్తిపాటి సత్యనారాయణ రావు, ఆంధ్ర అడ్వొకేట్ జనరల్ శ్రీ దువ్వూరి నరసరాజు గారలతో సహా మొత్తం 11 మంది సభ్యులు ఈ కమిషన్లో కలరు.

కమిషన్ విధులివి:

(1) న్యాయ నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడం న్యాయపాలన త్వరగానూ, తక్కువ వ్యయంతోనూ జరగడానికి సాధన విధానాలు సూచించడం.

(2) అన్నిటికీ వర్తించగల, ముఖ్యమైన కేంద్రచట్టాలను పరిశీలించడం, నేటి పరిస్థితులకు అనుగుణంగా వాటిని సవరించడానికి, పునర్నిర్మించడానికి, సమగ్ర పరచడానికి తగు సిఫారసులు చెయ్యడం.

ప్రస్తుతానికి ఈ కమిషన్ 1956 సంవత్సరాంతంవరకు అధికారంలో వుండవలెనని నిర్ణయించబడింది.

కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో వుండగలదు.

కమిషన్ సభ్యుల పేర్లివి:

శ్రీ ఎమ్. సి. సెతల్వాడ్, ఇండియా అటార్నీ జనరల్ (అధ్యక్షుడు); శ్రీ ఎమ్. సి. చాగ్లా, బొంబాయి హైకోర్టు చీఫ్ జస్టిస్; శ్రీ కె. ఎన్. వాన్చూ, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్; శ్రీ జి. ఎన్. దాస్, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి; శ్రీ పత్తిపాటి సత్యనారాయణరావు, ఆంధ్ర హైకోర్టు న్యాయమూర్తి; డాక్టర్ ఎన్. సి. సేన్ గుప్త, అడ్వొకేట్, కలకత్తా; శ్రీ వి. కె. టి. చారి, అడ్వొకేట్-జనరల్, మద్రాసు; శ్రీ దువ్వూరి నరసరాజు, అడ్వొకేట్-జనరల్, ఆంధ్ర; శ్రీ ఎస్. ఎమ్. సిక్రి, అడ్వొకేట్-జనరల్, పంజాబ్; శ్రీ జి. ఎస్. పాఠక్, అడ్వొకేట్, అలహాబాద్; శ్రీ జి. ఎన్. జోషి, అడ్వొకేట్, బొంబాయి.

శ్రీ బిశ్వాస్ చేసిన ప్రకటన పూర్తి పాఠమిది:

"మన న్యాయశాస్త్రాన్ని పునర్నిర్మించడానికి, న్యాయనిర్వహణ వ్యవస్థను చక్కబరచడానికి సూచనలు చెయ్యడం నిమిత్తం "లా కమిషన్"ను నియమించవలెనని పార్లమెంటులోనూ, ఇతర సమావేశాలలోనూ అడపా దడపా సూచించబడింది. ఇట్టి సూచనల తీర్మానాన్ని శ్రీ తిమ్మయ్యగారు ప్రతిపాదించగా ఈ సభలోనే కొన్ని నెలల క్రితం మనం చర్చించివున్నాము.

అప్పుడు మన ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ ఆ తీర్మానాన్ని సిద్ధాంతరీత్యా ఆమోదించి, "లా కమిషన్"కు ఏ బాధ్యతలు అప్పగించాలి, ఆ కమిషన్‌లో ఎవరిని నియమించాలి మున్నగు వివరాలు ప్రభుత్వ పరిశీలనలో కలవని కూడా ప్రకటించి వున్నారు.

ఇప్పుడు భారత ప్రభుత్వం 11 మంది సభ్యులతో "లా కమిషన్" నియమించడానికి నిర్ణయించింది."

తదుపరి శ్రీ బిశ్వాస్, మొదట పేర్కొన్న సభ్యుల పేర్లను వివరించి ఇంకా యిలా అన్నారు:

ఈ కమిషన్, దేశంలో న్యాయ నిర్వహణ విధానాన్ని సమీక్షించి, త్వరితంగానూ, తక్కువ వ్యయం పైనా న్యాయ నిర్వహణ కొనసాగడానికి సూచనలు చేస్తుంది. ఈ కమిషన్ నిర్వహించే రెండవ విధి అన్నిటికీ వర్తించగల, ముఖ్యమైన కేంద్ర చట్టాలను పరిశీలించి, నేటికి అనుగుణంగా వాటిని సవరించడం, సరిదిద్దడం, సమగ్రం చెయ్యడం.

మొదటి కర్తవ్యం సమగ్రమైనది. ఇందులో క్రింది అంశాలు వుండగలవు:

(1) చట్టాల అమలు, వాటి ఫలితాలు. అనవసరపు లిటిగేషన్లు నివారించి, కేసులను త్వరితంగా పరిష్కరించి, తక్కువ ఖర్చులతో న్యాయం సాధించబడాలనే దృష్టితో పై విషయాలు పరిశీలించబడుతవి.

(2) సివిల్, క్రిమినల్ కోర్టుల వ్యవస్థీకరణ.

(3) న్యాయశాఖలో అధికారుల నియామకం.

(4) న్యాయవాదుల న్యాయశాస్త్రం స్థాయి.

లా కమిషన్ నిర్వహించవలసిన రెండవ విధిలో ప్రస్తుత న్యాయశాస్త్రం సవరణ క్రింది అంశాలు వుండగలవు.

(1) చట్టాలను సూక్ష్మపరచడం.

(2) రాజ్యాంగానికి విరుద్ధంగావున్న నిబంధనలను ఏకీకరించి తగు మార్పులు సూచించడం.

(3) ఒక హైకోర్టు తీర్పుకు మరొక హైకోర్టు తీర్పుకు భేదం వచ్చిన సందర్భాలు సూచించబడితే ఆ వైపరీత్యం నివారించడానికి మార్గాలు సూచించడం.

(4) ఒకే విషయానికి సంబంధించిన అనేక చట్టాలను ఏకం చెయ్యడం.

(5) రాజ్యాంగంలోని ప్రభుత్వ ఆదేశ సూత్రాలకు అనుగుణ విధానంలో అవసరమైన మార్పులు సూచించడం.

(మిగతా 1 వ కాలంలో)

(3 వ కాలం తరువాయి)

ఈ విధులను త్వరితంగానూ, సమర్థంగాను నిర్వహించడానికి వీలుగా లా కమిషన్ రెండు సెక్షనులుగా పనిచేస్తుంది.

మొదటి సెక్షన్‌లో కమిషన్ అధ్యక్షుడు, మొదటి ముగ్గురు సభ్యులు న్యాయనిర్వహణ సంస్కరణ గురించి ప్రధానంగా పరిశీలిస్తారు.

రెండవ సెక్షన్‌లో మిగిలిన ఏడుగురు సభ్యులు వుంటారు. వీరు న్యాయశాస్త్ర సంస్కరణగురించి ప్రధానంగా ఆలోచిస్తారు.

రెండువర్గాలు అవసరమైన సలహాల విషయమై పరస్పర సహకారంతో పనిచేస్తారు.

ఒక రాష్ట్రంలో కమిషన్ విషయ సేకరణ చేయడంలో తోడ్పడడం నిమిత్తం ఆ రాష్ట్రంలోని ఒకరిద్దరు లా ఆఫీసర్లను కో-ఆప్ట్ చేసుకొనే అధికారం అధ్యక్షునికి యివ్వబడింది.

ప్రస్తుతానికి కమిషన్ 1956 సంవత్సరాంతం వరకు అధికారంలో వుండవలెనని నిర్ణయించబడింది. కమిషన్ ప్రధానకార్యాలయం న్యూఢిల్లీలో వుండగలదు."

చైనా విడుదల చేసిన అమెరికన్ వైమానికులు

హాంగ్‌కాంగ్ చేరిన వైనం

హాంగ్‌కాంగ్, ఆగస్టు 4—పెకింగ్ ప్రభుత్వం విడుదల చేసిన 11 మంది అమెరికన్ వైమానికులు నేటి మధ్యాహ్నం చైనా సరిహద్దును దాటి హాంగ్‌కాంగ్‌లో ప్రవేశించారు.

వీరు రెండు సంవత్సరాలుగా చైనా లో నిర్బంధంలో వున్న విషయం, విడుదల చేయబడిన సంగతి పాఠకులకు విదితమే.

హాంగ్‌కాంగ్‌లో కాసేపు గడిపిన తరువాత ఈ వైమానికులు విమానంలో బయలుదేరి వెళ్లారు. అక్కడినుంచి అమెరికాకు తిరిగి వెళ్ళిపోతారు.

దామోదర వ్యాలీ కార్పొరేషన్‌కు ద్వితీయ ప్రణాళికా కాలంలో 15 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించబడింది.

సరిహద్దుల వివాదాలు

రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు విఫలమైతేనేగాని సరిహద్దు నిర్ణయ సంఘ నియామకం ప్రసక్తి లేదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన

కర్నూలు, ఆగస్టు 5—

ఆంధ్ర-మద్రాసు సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఉభయ ప్రభుత్వాల మధ్య రాయబారాలు విఫలమైనప్పుడే సరిహద్దు నిర్ణాయక సంఘ నియామకం గురించి యోచించగలమని ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు నేడు అసెంబ్లీలో చెప్పారు.

నేడు అసెంబ్లీలో శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు అడిగిన ఒక ప్రశ్నకు ముఖ్యమంత్రి బదులు చెబుతూ, పత్రికలలో వార్తలు తప్పితే ఆంధ్ర-మద్రాసు సరిహద్దు వివాదాల పరిష్కారానికి ప్రత్యేక సరిహద్దు నిర్ణాయక సంఘం నియామకం విషయమై ఇండియా ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు ఆంధ్ర ప్రభుత్వానికి తెలియదని ప్రకటించారు.

వివాదాస్పదమైన ప్రాంతాలలో భాష ప్రాతిపదికపై జనాభా వివరాలను నిర్ణయించడానికి మద్రాసు ప్రభుత్వం కోరుతున్న విధంగా 1951వ సంవత్సరంలో సేకరించబడిన లెక్కలను కాక 1931వ సంవత్సరంలో సేకరించబడిన లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని ఆంధ్ర ప్రభుత్వం కోరగలదా అని ఒక సభ్యుడు ప్రశ్నించగా, మద్రాసు ప్రభుత్వంతో రాయబారాలు జరిపే నిమిత్తం అనుసరించవలసిన విధానాన్ని గురించి పరిశీలించవలసిందిగా ఆంధ్ర ప్రభుత్వం కొంత మంది కార్యదర్శులను కోరిందని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.

మద్రాసు రాష్ట్రంలోని సేలం, ఉత్తర ఆర్కాట్, చెంగల్పట్టు జిల్లాలలో వివాదగ్రస్తమైన ప్రాంతాల గురించి కూడా ఆంధ్ర ప్రభుత్వం రాయబారాలు జరపగలదా అని శ్రీ ఏ. కాశేశ్వరరావుగారు ప్రశ్నించగా, ఈ వివాదాలు ఒక ప్రత్యేకమైన తాలూకాకు గాని, జిల్లాకుగాని పరిమితమైనటివిగావని, ఆ వివాదాలు ఆంధ్ర-మద్రాసు సరిహద్దులకు సంబంధించినటివని ముఖ్యమంత్రి బదులు చెప్పారు.

ఈ సందర్భంలో అది జరగగలదని, ఇది జరగగలదని సూచిస్తూ పత్రికలలో వస్తున్న వార్తలకు ఏమైనా ఆధారాలు కలవా అని శ్రీ ఆర్. వి. రామకృష్ణంరాజుగారు ప్రశ్నించగా ఆ వార్తలు నిరాధారమైనటివని ప్రకటించడానికి సంతసిస్తున్నానని ముఖ్యమంత్రి జవాబిచ్చారు.

మధ్యప్రదేశ్‌లోని చాందా, బస్తర్ జిల్లాలలో తెలుగుప్రాంతాల విషయమై గల వివాదాల పరిష్కారానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించగలదా అని శ్రీ కాశేశ్వరరావుగారు ప్రశ్నించగా, ఆంధ్ర-మద్రాసు సరిహద్దు వివాదాల పరిష్కారమైన తర్వాత ఆ సమస్యను గురించి ప్రభుత్వం పరిశీలించగలదని ముఖ్యమంత్రి సమాధాన మిచ్చారు.

ఆంధ్ర-మద్రాసు సరిహద్దు సమస్య విషయమై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు కొందరు పరిశీలనలు జరుపుతున్నారని, అందుకోసం ఒక సలహా సంఘాన్ని నియమించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు అవసరమైతే వివిధ వర్గాలనుంచి సమాచారాన్ని సేకరించగలరని ముఖ్యమంత్రి వివరించారు.

చిత్తూరు జిల్లాలో తమిళుల ఆందోళనను గురించి మద్రాసు ప్రభుత్వంతో చర్చించే ఉద్దేశం ప్రభుత్వానికి కలదా అని శ్రీ రామకృష్ణరాజుగారు ప్రశ్నించగా, అటువంటి అవసరం ఏమీ లేదని, ఆందోళనతో మద్రాసు ప్రభుత్వానికి సంబంధం ఏమీ లేదని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇటీవల మద్రాసు ఆర్థిక మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారు కర్నూలు వచ్చినప్పుడు సరిహద్దు వివాదాల గురించి మీరు చర్చలు జరిపారా అన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి జవాబిస్తూ, శ్రీ సుబ్రహ్మణ్యంగారు అందుకోసం కర్నూలు రాలేదని, వచ్చినప్పుడు ఆ సమస్యను గురించి ఇష్టాగోష్ఠి చర్చలు జరిపామని ప్రకటించారు.

దురాక్రమణపర రాజ్యాంగ సమితి ప్రకటించిన చైనాను అమెరికా గుర్తించబోదట

—ఐసెన్‌హోవర్ పునరుద్ఘాటన

వాషింగ్టన్, ఆగస్టు 4—

కొరియాలో దురాక్రమణకు ఒడిగట్టినట్లు మిత్రరాజ్య సమితిచే చైనా పరిగణించబడుతున్నంతవరకు, పెకింగ్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి అమెరికా నిరాకరిస్తూనే వుండగలదనీ, ఈ విధానాన్ని మార్చుకునే ఉద్దేశం అమెరికాకు ఎంతమాత్రం లేదనీ ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నేడిక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో పునరుద్ఘాటించాడు.

ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న సంప్రతింపులలో అమెరికా ప్రతినిధి చైనీస్ రాయబారిని చైనీస్ రిపబ్లిక్ ప్రతినిధిగా పరిగణించి మాట్లాడుతున్న వ్యక్తికి దానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఏమీ లేదని మిస్టర్ ఐసెన్‌హోవర్ కొందరు విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా స్పష్టం చేశాడు.

తూర్పు ఆసియా సమస్యల పరిష్కారానికి ప్రస్తుతానికి ఉన్నతస్థాయిని 'శిఖరాగ్ర' సమావేశమేమీ జరగబోదని మరొక ప్రశ్నకు ఆయన జవాబు చెప్పాడు.

అప్పుడే మరొక 'శిఖరాగ్ర' సమావేశాన్ని గురించి ఆలోచించడానికి ఇంకా అది సమయంకాదని వివరించాడు.

ప్రస్తుతం జెనీవాలో చైనీస్ రిపబ్లిక్, అమె

(మిగతా 2 వ పేజీలో)

సోకర్నోతో నెహ్రూ చర్చలు

ఢిల్లీ విమానాశ్రయంలో

న్యూఢిల్లీ, ఆగస్టు 4—ఇండొనేషియా ప్రెసిడెంట్ డాక్టర్ సోకర్నో మక్కా-యాత్రను ముగించుకొని స్వదేశానికి తిరిగి వెడుతూ నేడిక్కడి పాలం విమానాశ్రయంలో ఆగారు.

ప్రధాని నెహ్రూ విమానాశ్రయంలో ఆయనను కలుసుకొని ఒక గంటసేపు సంభాషించారు.

ఈ నాయకులిద్దరు కలిసి నేటి మధ్యాహ్నం విమానాశ్రయంలోనే భోజనం చేశారు. అటు పిమ్మట ప్రెసిడెంటు రాజేంద్రప్రసాద్ వచ్చి వీరిని కలుసుకున్నారు.

తరువాత డాక్టర్ సోకర్నో మధ్యాహ్నం 12-45 గంటలకు విమానంలో కలకత్తా మీదుగా జకార్తాకు బయలుదేరి వెళ్ళిపోయారు.

జార్జిటౌన్, ఆగస్టు 4—బ్రిటిష్ గయానాలో ఒక కొత్త ప్రజాస్వామికపక్షం ఏర్పాటు చెయ్యబడగలదని తెలుస్తున్నది.

దక్షిణ పక్షంవారుగాని, వామపక్షంవారుగాని సమర్థంగా విజ్ఞతాపూర్వకంగా నాయకత్వం వహించ లేకపోయినందువల్లనే యీ కొత్త రాజకీయ పక్షం ఏర్పాటు చెయ్యడం అవసరమయిందని కొత్త రాజకీయ పక్షం సంస్థాపనాభిలాషులు అన్నారు.

ఒక దేశంపై మరొక దేశపు విమానాల గస్తీ

ఐసెన్‌హోవర్ ప్రణాళికకు బుల్గానిన్ తిరస్కృతి

మాస్కో, ఆగస్టు 4—

సోవియెట్ భూభాగాలను అమెరికా, అమెరికన్ భూభాగాలను సోవియెట్ యూనియన్ విమానాలనుంచి పరిశీలిస్తూ వుండడానికి అవకాశం కల్పించబడాలని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ చేసిన సూచనవల్ల పెద్ద ప్రయోజనమేమీ చేకూరబోదని సోవియెట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ నేడిక్కడ స్పష్టం చేశాడు.

మాస్కోలో నేడు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సుప్రీం సోవియెట్ సమావేశంలో ఇటీవల జెనీవాలో 'శిఖరాగ్ర' సమావేశంలో జరిగిన చర్చల ఫలితాలను సమీక్షిస్తూ మార్షల్ బుల్గానిన్ పైవిధంగా ప్రకటించాడు.

సుప్రీం సోవియెట్ ప్రత్యేక సమావేశానికి మొత్తం 1,347 మంది డెలిగేట్లు, పాశ్చాత్య రాజ్యాల రాయబారులు హాజరైనారు.

ప్రధాని బుల్గానిన్ ఇంకా యిలా వివరించారు:

"ఆయుధ వినర్జన సమస్యా పరిష్కార సాధన విషయంలో సదాశయాలను ప్రకటించినందుకు ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు మనం జోహారు అర్పించాలి. అయితే ఆయన ఈ సందర్భంలో చేసిన సూచనవల్ల పెద్ద ప్రయోజనమేమీ సిద్ధించబోదు.

"జెనీవాలో అనధికారరీత్యా జరిగిన సంభాషణంలో ఒకసారి అమెరికా, సోవియెట్ యూనియన్‌లు రెండూ కూడా సువిశాలమైన దేశాలనీ, వాటిలో పరులకంటబడకుండా మనం దేనినైనా అతిగుప్తంగా దాచివుంచ

(మిగతా 2 వ పేజీలో)

నౌపడా సమీపంలో పూరీ ప్యాసింజర్‌కు ప్రమాదం

ఇద్దరు రైల్వే ఉద్యోగుల మరణం; 13 మందికి గాయాలు తగిలిన వైనం

అయిదు పెట్టెలు పట్టాలు తొలగినవట

(మన విలేకరి) కలకత్తా, ఆగస్టు 5—

మద్రాసునుంచి పూరీ వెళ్తున్న ప్యాసింజర్ నేటి ఉదయం 6-15 గంటలకు నౌపడా-పూండీ స్టేషన్‌ల మధ్య పట్టాలు తొలగినందున ఇద్దరు రైల్వే ఉద్యోగులు మరణించినారని, 11 మంది రైల్వే ఉద్యోగులతో సహా మొత్తం 13 మందికి గాయాలు తగిలినవని ఇక్కడికి వచ్చిన తొలి వార్తలవల్ల తెలుస్తున్నది.

ఇంజన్‌ను అనుకొని వరసగా వున్న ఐదు పెట్టెలు పట్టాలు తొలగినవని కూడా ఈ వార్తలలో కలదు.

వాల్తేరు నుంచి చెన్నపట్టణానికి చేరిన తాజా సమాచారం ప్రకారం బాధితులకు సహాయం చేయడానికి రిలీఫ్, అంబ్యులెన్స్ ట్రెయిన్‌లు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్ళినవని తెలుస్తున్నది.

పెట్టెలు పట్టాలు తొలగినందున, టెలిగ్రాఫ్, టెలిఫోన్ తీగెలు తెగిపోయినందున ప్రమాదం వివరాలు వాల్తేరుకూడా చేరలేదని, ప్యాసింజర్ రైలులోని మూడు పెట్టెలు తల్లక్రిందులైనవని కూడా ఈ తాజావార్తలో కలదు.

ఈ సెక్షన్‌మీద రైళ్ళ రాకపోకలకు ఆటంకం కలిగింది. ప్రమాద కారణం గురించి దర్యాప్తు జరుగుతున్నది.

వాల్తేరు, ఖుర్దారోడ్‌లు రెండింటి నుంచీ రెండు అంబ్యులెన్సు ట్రెయిన్‌లు, వాల్తేరు, పలాసా, ఖుర్దారోడ్‌లు మూడు స్టేషన్‌లనుంచి మూడు రిలీఫ్ ట్రెయిన్‌లు ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపించబడినవి.

ఉన్నత రైల్వే ఉద్యోగులు, ప్రభుత్వోద్యోగులు, రైల్వేల ఇన్‌స్పెక్టర్ మున్నగువారితో స్పెషల్ రిలీఫ్ ట్రెయిన్ ఒకటి వాల్తేరు నుంచి మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళింది.

మరణించినవారు

మరణించినవారి పేర్లివి:—

(1) యస్. అప్పన్న (టి. ఎ. యల్. [illegible]మెన్), (2) పి. మహాలక్ష్మి (కెబిన్ [illegible]మెన్.)

గాయపడినవారు

గాయపడినవారి పేర్లివి:—

(1) కె. యస్. సిన్హా (గార్డ్, ఖుర్దారోడ్), (2) యం. నిలయ్య, (3) నరసింగనాణి (గాహి, 4) కాశీ (స్ప్రేయర్-నౌపడా)-(5) డి. యస్. ఆర్. స్వామి (షైలెట్ డ్రైవర్, వాల్తేరు), (6) యస్. యం. రాజు (షైలెట్ డ్రైవర్, వాల్తేరు), (7) కె. వెంకటరావు (ఫైర్‌మెన్, వాల్తేరు), (8) ఎస్. ఎం. సుభాన్ (ఫైర్‌మెన్, వాల్తేరు), (9) టి. వి. ప్రకాశ్ (ఫైర్‌మెన్, వాల్తేరు), (10) టి. వి. ఇస్మిన్ (ఫైర్‌మెన్, వాల్తేరు), (11) ఆర్. అప్పారావు (షంటర్, పలాసా) (12) టి. కృష్ణారావు ఫైర్‌మెన్, వాల్తేరు), (13) శ్రీమతి పరమేశ్వరం త్రివేది (కెబిన్ [illegible] మెన్ పి. మహాలక్ష్మి భార్య)

రైళ్లలో కొత్తరకం భోజనం పెట్టెలు

న్యూఢిల్లీ, ఆగస్టు 4—ఇండియన్ రైల్వే సెంట్రల్ స్టాండర్డ్స్ ఆఫీసు రైల్వేల కోసం తయారుచేస్తున్న కొత్త నమూనాల ప్రకారం ప్రయాణీకులకు ఇతోధికంగా భోజన సౌకర్యాలు గల పెట్టెలు త్వరలో తయారు కాగలవని తెలుస్తున్నది.

పాశ్చాత్య పద్ధతి ప్రకారం భోజన వసతి కల్పించే రెస్టారెంట్ పెట్టెలు, డైనింగ్ కారులు దూరప్రయాణం చేసే మెయిలు, ఎక్స్‌ప్రెస్‌లకు తగిలించబడుతాయి. డైనింగ్ కారులలో భారతీయ భోజనవసతి వుంటాయి.

ఈ రెండురకాల పెట్టెలలోను ఎక్కువ మంది ప్రయాణీకులు కూర్చోవడానికి అవకాశం వుంటుంది. విశాలంగా వంటగదులలో శాకాహార, మాంసాహారాలు ప్రత్యేకంగా వుండడానికి ఏర్పాట్లుంటాయి. పరిశుభ్రంగానూ త్వరగాను సరఫరా జరపడంలో శ్రద్ధతీసుకోబడుతుంది.

ఈ పెట్టెలు బ్రాడ్ గేజి, మీటర్ గేజి రెండింటికీ వుంటాయి.

పుదుచ్చేరి అసెంబ్లీ తొలిసమావేశం ఆగస్టు 12వ తేదీన ప్రారంభమౌతుంది.

పంచశీలను ఆమోదించిన రాజ్యాల సంబంధాలు

నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 4—

"ఒక దేశం పంచశీల సూత్రాలను ఆమోదించినప్పుడు అది అన్ని విషయాలలోను ఆ సూత్రాలకు కట్టుబడి వుండకపోయినప్పటికీ, దాని ప్రభావం మాత్రం ఇతర దేశాలతో ఆ దేశాలకుగల సంబంధాలపై కనిపించి తీరుతుంది. ఇండియాకు సంబంధించినంతవరకు పంచశీల సూత్రాలు అన్ని దేశాలకు కూడా వర్తిస్తాయి" అని పండిట్ నెహ్రూ వివరించారు.

మాస్కోలో జరిగిన నెహ్రూ-బుల్గానిన్ ప్రకటనదృష్ట్యా "కొమిన్‌ఫాంలోని తూర్పు జర్మనీ తూర్పు యూరోపియన్ రాజ్యాలపట్ల రష్యా విధానం మారగలదని రష్యా ఏమైనా సూచన చేసిందా" అని శ్రీ కామత్ ప్రశ్నించగా పండిట్ నెహ్రూ ఇలా అన్నారు.

"మనం ఏ దేశంతోనైనా ఒక ఒడంబడిక చేసుకొంటే అది ఉభయ దేశాలకు వర్తిస్తుంది. ఒడంబడిక ప్రభావం ఉభయ దేశాల విధానాలపైన మూలంగా ప్రసరించక మానదు. నేను ఇండియా తరపున మాత్రమే మాట్లాడగలను. ఇతర రాజ్యాల తరపున మాట్లాడజాలను."

బాండుంగ్ మహాసభ దశసూత్రాలుగా విస్తరించబడ్డ పంచశీలను ఆ మహాసభలో పాల్గొన్న 29 ఆఫ్రో-ఏషియన్ రాజ్యాలుగాక అంగీకరించిన ఇతర రాజ్యాలలో రష్యా, యూగోస్లావియా, పోలెండ్ లు కలవని ప్రధాని పండిట్ నెహ్రూ నేడు లోక్‌సభలో శ్రీ హెచ్. వి. కామత్ ప్రశ్నకు జవాబిస్తూ అన్నారు.

చైనా ఇండియాల ప్రకటనలో 'ఐక్యం కలిగించుకొనకపోవడము' మాత్రమే అని, రష్యా ప్రధానితో కలిసి చేసిన ప్రకటనలో "సాంఘిక, ఆర్థిక రంగాలలోను, సిద్ధాంతాలలోను ఐక్యం కలిగించుకొనకపోవడం" అని మార్చడంలోని ప్రాధాన్యమేమని ప్రశ్నించగా, "అది మరింత స్పష్టంగా చెప్పడమే"నని ప్రధాని అన్నారు.

రాంపేరు భూములలో 22 మంది అరెస్టు

రాజకీయ బాధితులకు కేటాయించిన భూములలో అక్రమంగా ప్రవేశించినారట

కర్నూలు, ఆగస్టు 5—

రాంపేరు ప్రాంతంలోని కొండవలివారిపాలెం గ్రామంలోని రాజకీయ బాధితులకు కేటాయించిన భూములలో అక్రమంగా ప్రవేశించి, రాజకీయ బాధితులు సాగు చేయకుండా అడ్డు తగిలిన కారణంగా ఐదుగురు స్త్రీలతో పాటు 22 మంది అరెస్టు చేయబడ్డారని నేడు అసెంబ్లీలో శ్రీ ప్రగడ కోటయ్యగారి అత్యవసర ప్రశ్నకు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు సమాధానం చెప్పారు.

రాష్ట్రంలో ఆయుర్వేదాభివృద్ధి నిమిత్తం ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో 10 లక్షల రూపాయలు కేటాయించబడ్డాయని ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ తిక్కా వెంకటరావుగారు శ్రీ కాశేశ్వరరావుగారి ప్రశ్నకు సమాధానం చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల సంఘం ఆయుర్వేదాభివృద్ధి విషయమై అందజేసిన నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఆయన తెలిపారు.

హోమియోపతి వైద్యాన్ని పరిగణించడానికి ఒక శాసనం చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్న దన్నారు.

గుంటూరుజిల్లా పెరకలపూడి గ్రామానికి పంచాయితీ ఏర్పాటు చేయడం విషయమై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, మునిసిపాలిటీల ప్రాంతీయ ఇన్‌స్పెక్టరు త్వరలో ఈ విషయమై ఉత్తరువు చేస్తారని స్థానిక స్వపరిపాలనా శాఖామంత్రి శ్రీ ఎ. బి. నాగేశ్వరరావుగారు శ్రీ పి. శ్రీరాములుగారి ప్రశ్నకు సమాధానం చెప్పారు.

చెల్లపల్లి-సామర్లకోటరోడ్డుపై వుండే పులేరు కాలువ వంతెనను వెడల్పుచేసే విషయమై హైవేస్ ఇంజనీరు ప్రతిపాదనలకోసం వేచివున్నామని, ఈ వంతెన అర్జంటు మరమ్మతులు మాత్రం ఇరిగేషన్‌శాఖ చేసిందని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు శ్రీ ఎస్. ఆర్. వై. శివరామ ప్రసాదిగారి ప్రశ్నకు సమాధాన మిచ్చారు.

గవర్నమెంట్ ప్రెస్సులో వాట

మద్రాసులోని గవర్నమెంటు ప్రెస్ ఆంధ్రరాష్ట్రం తాలూకు నూటికి 36 వంతుల వాటాతో నూటికి 25 వంతులు యంత్ర సామగ్రి రూపంలో వుంటుందని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు శ్రీ వేమయ్యగారి ప్రశ్నకు సమాధాన మిచ్చారు.

ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నూటికి దాదాపు 19 వంతులు యంత్ర సామగ్రి రూపంలో పొందిందని, మరికొంత సామగ్రిని మద్రాసు నుంచి బదిలీచేయడం విషయమై ఆలోచనదని ఆయన తెలిపారు.



కావలెను

ఫర్నిచర్, ఫ్లోర్సు పానెలింగ్ మా 'బెస్‌కో' బంగళా పోలిష్, 'బూట్‌బాయ్' బూట్సు పాలిష్ లను దక్షిణ ఇండియాలోని అన్ని ముఖ్యపట్టణాలలోను పంపిణీ చెయ్యడానికి సరకు నిల్వ చేసుకొనగల ప్టాకిస్టులు కావలెను.

వివరములకు:

బెస్ట్ అండ్ కో లిమిటెడ్,
పోస్టుబాక్సు నెం. 63,
మద్రాసు 1.

రబ్బర్ తొడుగులు
ద్రావకములకు, ఆల్కాలికి చెడిపోవు
మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ
2 ఎర్రబాలు చెట్టి వీధి, మద్రాసు-1.

బెరాపెటెక్సు కెమికల్ రిసెర్చి కార్పొరేషన్ కుమ్మంమహరీ, సెకండ్ లైన్ బీచ్ మద్రాసు-1
మా నెలు, మా నెనిత్తులు, పిండి, లోహాలు, ఖనిజాలు, రసాయన ద్రవ్యాలు, పారిశ్రామిక ఉత్పత్తులు మున్నగువాటిని అతి సరసమైన ధరకు పరిశీలించి (ఎనలైజ్) చేయగలము.
మేనేజింగ్ డైరెక్టర్,
డాక్టర్ రామన్ సి. అమిన్ ఎం. ఎస్. పి హెచ్. డి. (యు. ఎస్. ఎ.)
సిక్మ XI ఎఫ్.ఎ.ఐ.ఐ.ఎస్. (యు.ఎస్.ఎ.)
తంతి: భకెరికో.

ప్రకటన

నాటక పోటీలు

'పాండవోద్యోగము' చెరుకుపల్లి హై హింద్ టాకీస్ లో 4-9-55 నుండి ప్రారంభము. 20-8-55 లోగా దరఖాస్తులు రు. 40/- రుసుముతో మాకు చేరవలెను. గుంటూరు జిల్లా వారు మాత్రమే పోటీలో పాల్గొనుటకు అర్హులు. కృష్ణ, అర్జున, కర్ణ, భీమ, దుర్యోధన, ధర్మజ, పాత్రలకు ప్రత్యేకించి ట్రోఫీ మొత్తమునకు రజిత పాత్రలు బహూకరింపబడును వివరములకు ఈ క్రింది వారికి వ్రాయవలెను.

ఇట్లు నిర్వాహకుడు,
వి. శేషబ్రహ్మం, చెరుకుపల్లి పోస్టు, (వయా) భట్టిప్రోలు, గుంటూరు జిల్లా.

సదరన్ రైల్వే

టెండరు నోటీసు

టెండరు నెం. S/HS.1/55/3/ పాత హోస్ ఛట్టాలు(అండర్ ఫ్రేమ్స్)వగైరా పెరంబూర్, హుబ్లీలలోని జనరల్ స్టోర్సు డిపోలనుంచి సుమారు, లా కెప్: ఆయిల్ టాంకు, [illegible] సిగ్నల్ ఫిట్టింగులు, పాత వాగన్ ఛట్టాలు వగైరా కొనుక్కునేందుకు, తీసుకొనిపోవడానికి కంట్రోలర్ ఆఫ్ స్టోర్సు ఆఫీసు, సదరన్ రైల్వే (పెరంబూర్) అయనవరం పోస్టు, మద్రాసు 23. వారిచే సీలు వేసిన టెండర్లు 24-8-55 మధ్యాహ్నం 3 గంటల వరకు కోరబడుతున్నవి. ఇవి 25-8-1955 ఉదయం 11 గంటలకు తెరువబడును.

ఈ దిగువ సంతకం చేసిన వారి ఆఫీసునుంచి (మామూలు రోజులలో ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 3 గం|| లోపుగాను, శనివారాలలో ఉదయం 10-30 నుంచి 12 గంటలవరకు(రొక్కంగా గాని; మనియార్డరు ద్వారా గాని కాపీ 1కి రు. 5/- (వాపసు ఇవ్వబడదు) పూర్తి చెల్లింపుతో సంపి, పొందిన నిర్ణీత టెండరుఫారాలపైనే టెండర్లు పంపవలెను.

ఇతరవిధాల చెల్లింపు అంగీకరించబడదు. టెండర్ ఫారాలను (ట్రాన్స్‌ఫర్ చెయ్యడానికి వీలులేదు. డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ స్టోర్సు పెరంబూర్ / హుబ్లీ వారికి టెండరుఫారం పంపుతూ దరఖాస్తు చేసి సరుకును తనిఖీ చేసుకోవచ్చును. డెలివరీ అయివున్న చోటునుంచే ఇవ్వబడును.

టెండరు ఫారాలకై దరఖాస్తులు 22-8-1955 మధ్యాహ్నం 3 గంటలకు పిమ్మట గమనించబడవు.

పి. ఎస్. తలాటి,
కంట్రోలర్ ఆఫ్ స్టోర్సు.

ఇండియా ప్రభుత్వము

ఆహార అండ్ వ్యవసాయ మంత్రిశాఖ

హైదరాబాద్, మధ్యప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రాలలోని కేంద్ర రిజర్వు డిపోలనుంచి బియ్యం / ధాన్యం నిల్వల విక్రయానికి ఆగస్టు 12వ తేదీలోగా సీలు వేసిన టెండర్లు రీజినల్ డైరెక్టర్ (ఫుడ్) సెంట్రల్ రీజియన్, "గ్రీన్ గేట్సు" సైఫాబాద్, హైదరాబాద్ 4, వారిచే ఆహ్వానించబడుతున్నవి. ఈ టెండర్ ఫారాలు ఆయన వద్దనుంచి, నాగపూర్, విజయవాడలోని డిప్యూటీ డైరెక్టర్సు, సెంట్రల్ స్టోరేజ్ ఆఫీసులనుంచి రు. 2/- (వాపసు ఇవ్వబడదు) పంపుకు చెల్లించి పొందవచ్చును. సరిపడు కొంత భాగానికి పంపే టెండర్లు పరిశీలించబడవు. స్టాకు నిల్వల వివరాలివి: హైదరాబాద్ స్టేట్: హైదరాబాద్ 1,73,671 మణుగులు; వరంగల్ 8,283 మణుగులు; ఖమ్మంమెట్టు 5,605 మణుగులు; ఒప్పాల్ 3,594 మణుగులు; మధ్యప్రదేశ్: బద్నేరా 7,713 మణుగులు; అకోలా 18,343 మణుగులు; రాయ్‌పూర్ 568 మణుగులు; సాగర్ 4,898 మణుగులు. ఆంధ్రరాష్ట్రం: విజయవాడ 2,312 మణుగులు; విజయనగరం 5,419 మణుగులు; గుంటూరు 86 మణుగులు.

ఏ పి. 504 (8).

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
1955 ఆగస్టు 6, శనివారం

ఢిల్లీ కర్తవ్యం

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద ఆంధ్ర ప్రభుత్వం వెచ్చించదలచిన 244 కోట్ల 43 లక్షల రూపాయల మొత్తాన్ని మరికొంత తగ్గించవలసిందిగా ఇండియా ప్రభుత్వం సూచించినట్లు నిన్న అసెంబ్లీలో ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు చేసిన ప్రకటన సభ్యులకు నిరుత్సాహాన్ని కలిగించడంలో ఆశ్చర్యం లేదు.

ఆంధ్రప్రభుత్వం అధికారులు తొలుత తయారుచేసిన ప్రణాళికకు దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేయబడింది. అయితే ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షునితో సంప్రతించిన పిమ్మటనే ప్రణాళిక ఖర్చు సగానికి పైగా తగ్గించబడి ప్రస్తుత రూపంలో అది వెలువడింది. అయినప్పటికీ, దానిని మరికొంత తగ్గించవలసిందిగా కేంద్రం ఆదేశించడం సహేతుకం కాదు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద దేశం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సమకూర్చగల ద్రవ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఏ రాష్ట్రానికి కారాష్ట్రం హెచ్చు మొత్తాలను ఖర్చు చెయ్యడం సాధ్యంకాని మాట వాస్తవమే. అయితే, వివిధ రాష్ట్రాల ప్రణాళికలను పరిశీలించి, ఆమోదించడంలో కేంద్రం ముఖ్యంగా గమనించవలసింది ఆయా ప్రాజెక్టుల ప్రయోజనంతోపాటు, ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులను కూడా.

పై దృష్టితో చూచినట్లయితే ఆంధ్ర దేశం అభివృద్ధికిగాను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టదలచిన మొత్తం తక్కువే కాని ఎక్కువ ఎంతమాత్రం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో పేర్కొనబడినట్లు ఇండియా విస్తీర్ణంలో 20 వ వంతు, జనాభాలో 18 వ వంతు, జల సంపదలో నూటికి 15 వంతులు కల ఆంధ్ర రాష్ట్రంలోని పరిశ్రమల మొత్తం పెట్టుబడి ఇండియాలోని పారిశ్రామిక పెట్టుబడిలో నూరోవంతు కంటె తక్కువ కావడం, జల సంపదలో నూటికి అయిదారు వంతులు మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి వినియోగపడడం, రాష్ట్రంలోని 16,000 గ్రామాలలో నూటికి రెండు గ్రామాలకు మాత్రమే విద్యుచ్ఛక్తి లభ్యం కావడం చూస్తే, ఆంధ్ర ప్రాంతం ఎంత వెనకబడి వున్నదో బోధపడుతుంది.

ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి, రహదారులు, రైలుమార్గాలు, పరిశ్రమలు, విద్య, వైద్యం మొదలైన వివిధ రంగాలలో ఇంతకాలంగా ఆంధ్ర ప్రాంతం ఉపేక్షించబడడం, భాషాబంధంతోపాటు, ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్ర వాంఛకు ప్రబల కారణం కాలేదా? ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానంతరమైనా ఆర్థిక, సాంఘికాది రంగాలలో ఆంధ్రుల స్థితి బాగుపడని పక్షంలో రాష్ట్ర ప్రయోజనం వ్యర్థం కాదా? ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందే ఆంధ్ర దేశపు ప్రత్యేక అవసరాలను గమనించకుండా సమష్టి మద్రాసు ప్రభుత్వం ప్రథమ పంచవర్ష ప్రణాళికను తయారుచేయడం వల్ల, ఆంధ్ర రాష్ట్రాభ్యుదయానికి సంబంధించినంతవరకు నిజమైన ప్రణాళిక ఇప్పుడే రూపొందించబడిందని ప్లానింగ్ మంత్రి శ్రీ వెంకటరావుగారు చెప్పిన మాట అతిశయోక్తి కాదు. చాలావరకు ఈ ప్రణాళిక ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులను, దాని పురోభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తయారుచేయబడినప్పటికీ భారీ పరిశ్రమల స్థాపన, ఖనిజ సంపద వినియోగం, విద్యాభివృద్ధి మొదలైన వాటి విషయంలో ప్రణాళిక ఇంకా అసమగ్రమనే మేము భావిస్తున్నాము. అయినా, ప్రణాళికలోని సూత్రాంశాల విమర్శను ప్రస్తుతం మేము పూనుకోబోవడం లేదు. వివిధ శాఖలకు సంబంధించి ప్రణాళికలో సూచించబడిన ఆపాటి అభివృద్ధినైనా ద్వితీయ ప్రణాళిక గడువులోపల సాధించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

బొంబాయి ప్రభుత్వం మొదట తయారుచేసిన ప్రణాళికకు 507 కోట్ల రూపాయలు ఖర్చు మదింపు వేయబడిందట. కాని, ప్లానింగ్ కమిషన్ అధికారులు బొంబాయి ప్రణాళికకు 265 కోట్లు చాలునని సూచించారట. అయితే, బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్, ఇతర ప్రభుత్వ ప్రతినిధులు ప్లానింగ్ కమిషన్ సభ్యులతో కొనసాగించిన రాయబారాల ఫలితంగా తుదకు బొంబాయి రాష్ట్రంలో 350 కోట్ల రూపాయల ఖర్చుకు కేంద్రం సమ్మతించినట్లు తెలుస్తున్నది.

అదేవిధంగా, మన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కేంద్ర అధికారులతో సమాలోచనలు జరిపి ఆంధ్ర దేశం ప్రత్యేక పరిస్థితులదృష్ట్యా కనీసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక వరకైనా దాని ఖర్చును మంజూరు చేయవలసిందిగా కేంద్రాన్ని ఒప్పించాలి. ఈ సందర్భంలో ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారి ప్రయత్నాలు సఫలం కాగలవనే ఆశిస్తున్నాము.

గోవా వెళ్లే నౌకల బహిష్కారం

బొంబాయి రేవు కార్మికుల నిర్ణయం

బొంబాయి, ఆగస్టు 5—గోవాకు వెళ్ళే అన్ని నౌకలను బహిష్కరించాలని బొంబాయి రేవు కార్మికులు తీర్మానించారు.

గతరాత్రి జరిగిన రేవు కార్మికుల యూనియన్ సమావేశంలో ఈ తీర్మానం చేయబడింది.

ఐసెన్‌హోవర్ ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

రికాల మధ్య జరుగుతున్న సంభాషణలు మునుముందు మంత్రుల స్థాయిలో కొనసాగించబడగల అవకాశం లేకపోలేదని అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ చేసిన సూచనను తాను గమనించానని, అయితే ఇంతవరకు అందరుమించి వేరేటి సూచన చేయబడలేదని ఆయన తెలియజేశాడు.

ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ఇంకా యిలా వివరించాడు:

"చైనాలో నిర్బంధంలో వుంచబడిన అమెరికన్ పౌరుల విడుదలను గురించి చర్చించడానికి ఈ జెనీవా సంభాషణలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సమావేశంలో అమెరికన్ రాయబారి ఇతర విషయాలను కూడా చర్చకు లేవనెత్తవచ్చు.

"కాగా, జెనీవా సమావేశంలో పాల్గొనే క్వెమోయ్, మట్సూ మున్నగు చైనీస్ సముద్ర తీరపు ద్వీపాల సమస్యను గురించి చర్చ జరగబోదు. అమెరికా తన మిత్రుల వ్యవహారాలను గురించి వారికి తెలియకుండా తనకు తానై ఎవరితోను ఎన్నడూ చర్చించబోదని నేను, విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ కూడా తరచు స్పష్టం చేస్తూనే వున్నాము.

"అమెరికా చైనీస్ జాతీయవాదులను తన మిత్రులుగా పరిగణిస్తున్నది కనుక, వారి హక్కుల్ని గురించి అది వారికి ప్రాతినిధ్యంలేని సమావేశాలలో వాళ్లని చర్చించబోదు."



ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సందర్భంలో ఆంధ్ర ప్రభుత్వం తయారుచేసిన ముసాయిదా అంగీకారానికి ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారి ఢిల్లీ ప్రయాణం

ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ చర్చ

(6 వ పేజీ తరువాయి)

లను నిర్మించాలని, తిరుపతిలో పాలిటెక్నిక్ స్కూలును ప్రారంభించాలని కోరారు.

శ్రీ మేకా కోటిరెడ్డి (కాంగ్రెస్) గారు మాట్లాడుతూ, మంగళగిరినుంచి అమరావతి వరకు వరదకట్టను నిర్మించాలని మొత్తం ఖర్చులో నాలుగింట ఒక వంతును ప్రజలు భరించగలరని తెలిపారు.

శ్రీ ఎన్. రాములు (కాంగ్రెస్) గారు మాట్లాడుతూ, గ్రామ పథకాలను అధికారులే రూపొందించారని, గ్రామ ప్రాంతాలలో ప్రణాళిక గురించి ఎక్కువగా ప్రచారం చెయ్యడం అవసరమని, శ్రీకాకుళం జిల్లాలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలను కల్పించాలని చెప్పారు.

శ్రీ దల్లా సుబ్బారాయుడు (కాంగ్రెస్)గారు మాట్లాడుతూ, వివిధ శాఖలు నిర్వహించే కార్యక్రమాలను సమన్వయపరచడానికి సరియైన ఏర్పాట్లు లేనందునే తుంగభద్ర ప్రాజెక్టు కింద నీరు అంచనాల ప్రకారం వినియోగింపబడలేదని, ప్రణాళిక అమలుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎక్కువ సహాయం చెయ్యడం అవసరమని తెలిపారు.

శ్రీ ఆర్. వి. రామకృష్ణరాజు (నేషనలిస్టు) గారు మాట్లాడుతూ, జనరల్ ఎన్నికలలో వోట్లను సంపాదించడానికి ఎత్తుగా ఈ ప్రణాళిక రూపొందించబడిందని చెప్పడానికి కేవలం ఆస్కారం లేదని ఆర్థికాభివృద్ధి సాధనకు ఆ ప్రణాళిక ఉద్దేశింపబడిందని, ప్రణాళిక ప్రమాణం తక్కువగా వున్నదని ఫిర్యాదు చేయడంలో ప్రయోజనం లేదని, గ్రామీణావసరాలకు తగినంత ప్రాధాన్యమివ్వడం హర్షించ దగిన విషయమని చెప్పారు.

శ్రీ పి. సుందరయ్య (కమ్యూనిస్టు)గారు మాట్లాడుతూ, ప్రణాళిక ఖర్చును తగ్గించినందుకు తాను ప్రభుత్వాన్ని సమర్థించజాలనని, ప్రణాళిక ప్రమాణాన్ని 300 కోట్ల రూపాయలకు పెంచాలని తెలిపారు. సంఘంలో అడుగున గల ప్రజల సాలీనా రాబడి అభివృద్ధిపొంది, ఉన్నతస్థితిలో గల ప్రజల సాలీనా రాబడి తగ్గినప్పుడే ఈ ప్రణాళిక "ప్రజా ప్రణాళిక" అనిపించుకొనగలదని ఆదాయాలనుబట్టి పన్నులను విధించాలని, ప్రజలందరిపై ఒకేరకంగా పన్నులను విధించకూడదని శ్రీ సుందరయ్యగారు పేర్కొన్నారు.

తక్కువ ఆదాయంగల ప్రజలలో ఒక్కొక్క వ్యక్తి రాబడి సాలీనా కనీసం అయిదు రూపాయల చొప్పునైనా వృద్ధిపొందడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించే నిమిత్తం ప్రణాళికలో ఎటువంటి పథకం చేర్చబడలేదని ఆయన అన్నారు.

ప్రభుత్వోద్యోగుల జీతాలను పెంచడానికి వచ్చే అయిదేళ్లలో కనీసం 25 కోట్ల రూపాయలను ఖర్చు చెయ్యాలని, భూసంస్కరణలను ప్రవేశపెట్టనిదే, నిరుద్యోగాన్ని తగ్గించనిదే, కొనుగోలు శక్తిని అభివృద్ధిపరచనిదే ఉత్పత్తి అయిన వస్తువులకు—అవి కుటీర పరిశ్రమలలో ఉత్పత్తి అయిన వస్తువులు అయితేనేమి, ఇతర పరిశ్రమలలో ఉత్పత్తి అయిన వస్తువులైతేనేమి మార్కెట్ వుండదని శ్రీ సుందరయ్యగారు ప్రవచించారు.

ప్రణాళికలో మొత్తం 7 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబడగలవని పేర్కొన్నప్పటికీ అందులో 3 లక్షల మందికి సహాయక వృత్తులు మాత్రమే లభించగలవని, ఆంధ్ర రాష్ట్రంలో 48 లక్షలమంది నిరుద్యోగులు వుంటారని ఆయన అన్నారు.

కుటీర పరిశ్రమలలో ఉత్పత్తి అయిన వస్తువుల విక్రయానికి తగు ఏర్పాట్లను కల్పించడం అత్యావశ్యకమని శ్రీ సుందరయ్యగారు చెప్పారు.

నందికొండ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన యావత్తు ధనాన్ని ద్వితీయ ప్రణాళికలోనే మంజూరు చెయ్యాలని ఆయన కోరారు.

అన్ని రకాల పరిశ్రమలను జాతీయం చెయ్యడం సాధ్యంకాకపోతే లాభాలను పరిమితంచెయ్యాలని, రాష్ట్రాదాయాన్ని పెంచడానికి విలాస వస్తువులపై అమ్మకం పన్నును హెచ్చించాలని, రాష్ట్రంలోని రవాణా [illegible] శ్రీ సుందరయ్యగారు సూచించారు.

మంత్రి సమాధానం

ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు ఆంధ్ర అసెంబ్లీలో రాష్ట్ర ద్వితీయ ప్రణాళిక ముసాయిదాను పరిశీలించవలసిందిగా కోరుతూ ప్రతిపాదించిన తీర్మానం నేటి మధ్యాహ్నం ఆమోదించబడింది.

ప్లానింగ్‌మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు చర్చకు సమాధాన మిస్తూ రాష్ట్ర ద్వితీయ ప్రణాళిక ఖర్చులను 244 నుంచి 300 కోట్ల రూపాయల దాకా పెంచాలని కొందరు సభ్యులు సూచించారని, సకల సౌకర్యాలను కల్పించడానికి 1,500 కోట్ల రూపాయల సొమ్మును ఖర్చుచేసినా చాలదని, కాబట్టి మన కున్న సాధన సంపదను బట్టి ఈ ప్రణాళిక సిద్ధం చెయ్యబడిందని, వచ్చే తరంవారు ఉన్నత స్థాయిలో ప్రణాళికలను వేసుకోడానికి ఇప్పుడు మనం రూపొందించిన ప్రణాళికవల్ల తగు పరిస్థితులు సృష్టించబడగలవని తెలిపారు.

న్యూఢిల్లీలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు జరపనున్న చర్చలు మనకు ఆశాజనకంగా కల్పించగలవని తాము ఆశిస్తున్నామని మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు అన్నారు.

భారీ పరిశ్రమలను స్థాపిస్తే నిరుద్యోగం తగ్గదని, అయినప్పటికీ, వాటిని స్థాపించడానికి తాము సమ్మతిస్తామని ఆయన ప్రకటించారు.

తలసరి ఆదాయాన్ని సాలీనా కనీసం 5 రూపాయలవరకైనా పెంచబడాలని శ్రీ సుందరయ్యగారు చేసినవాదం గురించి ప్రస్తావిస్తూ, ఉద్యోగాలను కల్పించడమే తమ ప్రధానోద్దేశమని, ఇదివరకే ఉద్యోగాలలోవున్న వ్యక్తుల ఆదాయాలను పెంచడం తమ ప్రధాన లక్ష్యంకాదని, జీవనానికి చాలని ఆదాయాన్ని మాత్రమే గడిస్తున్న వ్యక్తులు చాలమంది వున్నమాట వాస్తవమేనని, కాని, అసలే మాత్రం ఆదాయం కూడా లేని వ్యక్తులు చాలమంది కలరని, సున్నానుంచి ఒకటిని సృష్టించడమే నేటి మన సమస్య అని, రెండు సంఖ్యను నాలుగు చెయ్యడం మాత్రం కాదని మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు పేర్కొన్నారు.

హరిజనోద్ధరణ విషయమై మాట్లాడుతూ, ఇతర పథకాల మూలంగా వారికి ప్రయోజనాలు సిద్ధించగలవని, ప్రణాళికలో తగినంత సొమ్ము కేటాయించబడనందున హరిజనులు ఆందోళన చెందనవసరం లేదని ఆయన చెప్పారు.

ఆంధ్రలోని ఖనిజ సంపద గురించి పరిశోధనలు నిర్వహించడానికి ఇండియా భూగర్భశాస్త్ర పరిశోధన కేంద్రం వారికి చాల వ్యవధి కావలసి వుండగలదని, కాబట్టి గోదావరి ప్రాంతంలో బొగ్గుగనుల కోసం పరిశోధనలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా 90,000 రూపాయలను ఖర్చు చేస్తున్నదని, దర్యాప్తు ముగిసిన వెంటనే లభ్యం కాగల గనుల సద్వినియోగానికి ప్రభుత్వం వెంటనే తగు చర్యలను తీసుకొనగలదని మంత్రి తెలిపారు.

ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా ప్రభుత్వం మొత్తం 1,50,000 టన్నులను కేటాయించిందని ఇంకా 70,000 టన్నులు కేటాయించబడగలవని ఆశింపబడుతున్నదని, టన్నుల సంఖ్యను హెచ్చించడానికి ప్రయత్నాలు జరుగగలవని శ్రీ వెంకటరావుగారన్నారు.

సిమెంట్ ఫ్యాక్టరీలను స్థాపించడం విషయమై ప్రస్తావిస్తూ, అందుకోసం ఇండియా ప్రభుత్వ ఆమోదం అవసరమని ఆంధ్రలో సిమెంటు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు కలదని, దానిని సద్వినియోగ పరచడానికి ప్రయత్నాలు జరుగగలవని ప్లానింగ్ మంత్రి పేర్కొన్నారు.

పశుపోషణకు ప్రణాళికలో సమగ్రమైన అవకాశాలు కల్పించబడ్డాయని శ్రీ వెంకటరావుగారు ప్రకటించారు. [illegible] సాధ్యంకాదని ఆయన అన్నారు.

ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రోత్సహించాలన్న వాదం గురించి ప్రస్తావిస్తూ, ఆ విధానంవల్ల ప్రజలకు వైద్య సౌకర్యాలు చౌకగా లభించగలవన్న నమ్మకం తనకు కూడా కలదని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అటి సౌకర్యాలు [illegible] మంత్రి శ్రీ వెంకటరావుగారు [illegible].

తిరుపతిలో వైద్యకళాశాల

తిరుపతిలోని ఆయుర్వేద [illegible] అభివృద్ధి పరచ [illegible] ఖర్చును భరించడానికి స్థానిక ప్రజలు సంసిద్ధమైతే అక్కడ మెడికల్ కాలేజీ స్థాపించబడగలదని మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు ప్రకటించారు.

అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజల నుంచి విరాళాలను సేకరించడంలో మినహాయింపులను కల్పించాలన్న వాదం గురించి ప్రస్తావిస్తూ, ప్రతి జిల్లా నుంచి గ్రామ ప్రాంతాల అభివృద్ధి సాధనకు 3 కోట్ల రూపాయలను సేకరించవలసి వుంది అని. అందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒక్కొక్క కోటి చొప్పున ఖర్చును భరించగలవని, మిగతా కోటి రూపాయలను స్థానిక ప్రజలనుంచి విరాళాల రూపంలో సేకరించవలసి వుందని, స్థానిక ప్రజలనుంచి అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు సాధ్యమైనంత వరకు విరాళాలను వసూలు చెయ్యాలని మంత్రి వివరించారు.

ద్వితీయ ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్య మివ్వడాన్ని మంత్రి సమర్థించారు. ఆంధ్రలో ఉత్పత్తి కాగల వస్తువులు అవసరమైన రాష్ట్రాలు ఇండియాలో కొన్ని కలవని, ధరలలో తగ్గుదల అంత హెచ్చుగా లేదని మంత్రి చెప్పారు.

జనరల్ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ప్రభుత్వం ప్రణాళికను తయారు చేసిందన్న ఆరోపణను ఖండిస్తూ, ఎన్నికల [illegible] వచ్చునని, కాంగ్రెసు ఇటీవల రెండు ఉప ఎన్నికలలో—ఒకదానిలో పోటీ లేకుండా కూడా గెలిచిందని మంత్రి శ్రీ వెంకటరావుగారు తెలిపారు.

ప్రజలనుంచి ఋణ సేకరణకు ఉద్దేశించబడ్డ కార్యక్రమాన్ని జయప్రదంచేయవలసిందిగా మంత్రి శ్రీ వెంకటరావుగారు సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ద్వితీయ ప్రణాళికపై అంతటితో చర్చ సమాప్తమైంది.

ప్రభుత్వ శాఖలచే ఖద్దరు వాడకం

గడచిన నాలుగు నెలల్లోను 60 లక్షలకు

న్యూఢిల్లీ, ఆగస్టు 4—గడచిన నాలుగు నెలలలోను కేంద్ర ప్రభుత్వం శాఖలు వివిధ శాఖలు 60 లక్షల విలువగల ఖద్దరు సరఫరా కోరాయని భారత ప్రభుత్వం నియమించిన ఖద్దరు సరఫరా సంఘం సమావేశంలో ఖద్దరు సరఫరా డైరెక్టర్ జనరల్ శ్రీ ఎ. ఎన్. రాజన్ తెలియజేశారు. ఈ సంఘం సమావేశం గడచిన మంగళవారం జరిగింది.

ప్రభుత్వ వినియోగానికి ఖద్దరు కొనుగోలు విధానం ప్రకారం 1952-53 లో ప్రభుత్వ శాఖలు 27 వేల రూపాయల ఖద్దరు కొన్నాయని, ఇది 53-54 లో నాలుగు లక్షలకు, 54-55 లో 29 లక్షలకు పెరిగింది. దీనిని బట్టి వివిధ శాఖల ఖద్దరు వాడకం హెచ్చిందని నిర్ణయించవచ్చునని ఆయన అన్నారు. దీనిలో చెప్పుకోదగినంత ఖద్దరును రైల్వే శాఖ, తంతి-తపాలాశాఖ కొంటున్నాయి.

బళ్ళారి, ఆగస్టు 5—మైసూరు వ్యవసాయశాఖా మంత్రి శ్రీ [illegible] నాగన్న గౌడ బళ్ళారిలో [illegible] తుంగభద్ర ప్రాజెక్టు ప్రాంతం వరకు [illegible] ఆంధ్రరాష్ట్రంలో చేర్చబడగలదన్న వార్తలపై విమర్శ చేశారు. ప్రాజెక్టు నిర్వహణలో చిక్కులేమీ లేవని వివరిస్తూ ఇంతవరకు ప్రాజెక్టు కింద మైసూరుకు చెందిన భూమి 5 వేల ఎకరాలు సాగు అయిందని, త్వరలోనే 10 వేల ఎకరాలదాకా సాగు కాగలదని కూడా అన్నారు.

నిర్బంధంగా సంస్కృత భాషాబోధన సమస్య

పరిశీలింపబడుతున్నదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారి వివరణ

కర్నూలు, ఆగస్టు 5—

నిర్బంధంగా సంస్కృత భాషను అభ్యసింప జెయ్యడం వాంఛనీయమా, కాదా అన్న విషయాన్ని విద్యాశాఖ డైరెక్టర్ స్కూళ్ళ హెడ్మాస్టర్లతో సంప్రతించి పరిశీలిస్తున్నారని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నేడు అసెంబ్లీ సమావేశంలో తెలియజేశారు.

ఇతరప్రాంతాలలోని స్కూళ్ళలో భాషలు బోధించబడుతున్న తీరును గురించిన సమాచారం సేకరించబడుతున్నదని, ఆ సమాచారాన్నిబట్టి కూడా హైస్కూళ్లలో నిర్బంధ సంస్కృత బోధ విద్యార్థులకు అదనపు భారమవుతుందో, కాదో నిర్ణయించబడగలదని ముఖ్యమంత్రి చెప్పారు.

నిర్బంధ సంస్కృత భాషాబోధతో విద్యార్థులు నాలుగు భాషలు నేర్చుకొనవలెనని వస్తున్నదన్న కారణాన అందుకు వ్యతిరేకమవుతున్న ప్రాబల్యాన్ని ప్రభుత్వం గమనిస్తున్నదా అని శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు అడిగారు.

దానికి శ్రీ గోపాలరెడ్డిగారు దేశంలో జరుగుతున్న ప్రతిఘటనను ప్రభుత్వం గమనిస్తున్నదని తెలియజేశారు. ఈ సమస్య యావత్తు పరిశీలించబడుతున్నదని చెప్పారు.

సంస్కృత భాషాధ్యయనంవల్ల ఆంధ్ర భాషకు పుష్టి చేకూరుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నదని, నిర్బంధ సంస్కృత బోధకు వ్యతిరేకంగా ఆందోళన చెయ్యవలసిన అవసరంలేదని ముఖ్యమంత్రి వివరీకరించారు.

గ్రీకు, లాటిన్ భాషల అధ్యయనంవల్ల ఇంగ్లీషు భాషకు పుష్టి కలుగుతుంది కనుక వాటిని కూడా స్కూళ్లలో బోధింపజేస్తారా అని శ్రీ పి. సుందరయ్యగారు ప్రశ్నించారు (సభలో నవ్వు).

ముఖ్యమంత్రి—"అట్టి సత్సంకల్పం మాకు లేదు." (మరింత నవ్వు).

"విద్యావిధానంలో చేయదగు మార్పులను గురించి పరిశీలించడానికి ప్రభుత్వం సలహా సంఘాన్ని నియమిస్తుందా?" అని శ్రీ శేష బ్రహ్మయ్యగారు అడుగగా లేదని ముఖ్యమంత్రి సమాధాన మిచ్చారు.

కొత్త మంత్రివర్గం అధికారంలోకి వచ్చినప్పుడల్లా మార్పులు చేస్తుంటారు. ఒక స్థిరమైన విద్యావిధానాన్ని నిర్ణయించడం వాంఛనీయం కాదా అని శ్రీ విజయ భాస్కరరెడ్డిగారు అన్నారు.

అందుకు ముఖ్యమంత్రి, "అభ్యుదయం అంతా మార్పులో వుంది" అన్నారు (సభలో నవ్వు).

తెలుగు పండితులచేత సంస్కృతం చదివించాలని శ్రీ కాళేశ్వరరావుగారు సూచించినందుకు కృతజ్ఞుణ్ణి అని ఆయన అన్నారు.

పాటియాలాపై విమాన ప్రమాదం

పాటియాలా, ఆగస్టు 4—నేటి ఉదయం నుంచి జాడ తెలియకుండా పోయిన ఒక భారత వైమానిక దళ విమానం యిక్కడికి 16 మైళ్ళదూరంలోని సౌరాహా గ్రామంవద్ద కూలిపోయి వుండగా కనిపించింది.

విమానంలోవున్న ఒక్క వైమానికుడు మరణించి వుండాలని కొందరన్నారు. విమానం మండిపోతూ వుండగా తాము చూశామని యిక్కడకు ఈ వార్తను గొనివచ్చిన గ్రామ పంచాయతీ ఉద్యోగులు అన్నారు.

బుల్గానిన్ ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

[illegible] మేము అన్నాము (ప్రభుత్వాల హర్షధ్వానాలు.)

"గా, క్రిందటి మే నెలలో రష్యా చేసిన ప్రతిపాదనలే అంతకంటె వాస్తవ దృక్పథంతో కూడినవని మేము స్పష్టంచేశాము. ఆయుధ నిరాయుధీకరణ కంట్రోలు చేయవలసిన అంతర్జాతీయ [illegible] పెద్ద పెద్ద రేవుపట్టణాలలోను, రైల్వే జంక్షన్లలోను, పెద్ద పెద్ద రహదార్ల [illegible] కేంద్రాలలో [illegible] ఈ సందర్భంలో [illegible] సూచించిన సంగతి అందరకూ తెలిసినదే."

జెనీవా సభ విజయం

జెనీవాలో పరస్పర సహకార భావపూరిత వాతావరణంలో ప్రచ్ఛన్న యుద్ధానికి స్వస్తి చెప్పబడాలనే ప్రబల వాంఛతో ప్రారంభమైన 'శిఖరాగ్ర' సభ జయప్రదమైనదని పేర్కొంటూ సోవియెట్ ప్రధాని ఇంకా క్రింది విధంగా వివరించాడు:

"జెనీవా సభ శాంతి ప్రియశక్తులకు తృప్తికరంగా, జయప్రదంగా పరిసమాప్తమైంది.

"పదేళ్ళ క్రిందట పోట్స్‌డాంలో అగ్రరాజ్యాల ప్రభుత్వాధినేతల సమావేశం జరిగిన పిమ్మట తిరిగి ఇప్పుడు అట్టి 'శిఖరాగ్ర' సమావేశం జరగడమే ఒక గొప్ప విశేషం. అగ్రరాజ్య చతుష్టయపు సంబంధ బాంధవ్యాలలో నూతన పుట్టాన్ని ప్రారంభింపజేసిన ఈ సమావేశానికి ప్రపంచ చరిత్రలో అశేష ప్రాముఖ్యం వుంటుంది. ఇట్టి సమావేశం జరగాలని సోవియెట్ యూనియన్ చాలా కాలంనుంచి కోరుతున్నది.

"ప్రపంచ దేశాలు, వివిధ విభిన్న రాజకీయ వ్యవస్థలను కలిగివున్నప్పటికీ, అవి పరస్పర సహకార భావంతో సహజీవనం నెరపాలనే లెనిన్ సూత్రమే సోవియెట్ విదేశాంగ విధానానికి ప్రధాన ప్రాతిపదిక. ప్రపంచ ప్రజల శాంతిఆదర్శం ప్రభావాన్ని రాజకీయవేత్తలు శిరసావహించారు.

"ఒకప్పుడు మిత్రరాజ్యాలుగా వున్నవాటి మధ్యే గత పదేళ్ళుగా ఉద్రిక్తత ప్రబలిపోయింది. దాదాపు రెండేళ్ళకింది ప్రచ్ఛన్న యుద్ధానికి స్వస్తిచెప్పడానికి రష్యా గట్టిగా ప్రయత్నిస్తున్నది.

"ఇండో-చైనాలో యుద్ధానికి స్వస్తిచెప్పబడినప్పటికీ అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే వున్నది. ఇందుకు పారిస్‌లో పాశ్చాత్యరాజ్యాలు చేసుకొన్న ఒడంబడికలు, పశ్చిమజర్మనీ ఆయుధ పునరుద్ధరణ, పశ్చిమ యూరోపియన్ యూనియన్‌లో పశ్చిమ జర్మనీ చేరిక ముఖ్యకారణాలని చెప్పవచ్చు. ఈ ఒడంబడికలవల్ల కలుగగల అనర్థకర పరిస్థితులను గురించి రష్యా హెచ్చరికలు, తక్కిన పాశ్చాత్యరాజ్యాలకు హెచ్చరికలు చేస్తూనే వచ్చింది. కాని, అవి దానిని పెడ [illegible] యూరప్ [illegible] ఒడంబడికను చేసుకొనడం [illegible].

"పోతే, యుగోస్లావియాతో స్నేహ ప్రాధాన్యమివ్వ కాలాలను పెంపొందించుకోడానికి [illegible] ప్రభుత్వం, కమ్యూనిస్టు [illegible] వంచవలేకుండా కృషి చేస్తున్నాయి.

రష్యాకు నెహ్రూ

జూన్ నెలలో మాస్కోకు ప్రధాని నెహ్రూ ఆగమనాన్ని గురించి ముచ్చటిస్తూ ప్రధాని బుల్గానిన్ ఇలా అన్నాడు:

"సోవియెట్ యూనియన్‌కు ప్రధాని నెహ్రూ ఆగమనం, అప్పుడు ఆయన నేను కలిసి చేసిన సంయుక్త ప్రకటన కూడా ఇండియా రష్యాలు తమ స్నేహాను బంధాన్ని దృఢతరం చేసుకొనడానికి ఎంతగా ఉవ్విళ్ళూరుతున్నవో స్పష్టం చేయగలవు అనియూ, ఆసియా సమస్యల పరిష్కారానికి, అంతర్జాతీయ ఉద్రిక్తత తగ్గింపుకు మన దేశానికి ప్రధాని నెహ్రూ రాక విశేషంగా దోహదం చేయగలదని నేను ఘంటాపథంగా చెప్పగలను.

"అంతర్జాతీయ ఉద్రిక్తత తగ్గింపుకు రష్యా ఇటీవల తీసుకుంటున్న చర్యలలో పశ్చిమ జర్మనీతో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సంబంధ బాంధవ్యాలను స్థాపించుకోడానికి ప్రయత్నం, లండన్‌లో జరుగుతున్న సోవియెట్-జపనీస్ సంప్రతింపులు ముఖ్యమైనవి.

"కొరియా, ఇండో-చైనాలలో యుద్ధానికి స్వస్తి చెప్పబడినప్పటికీ అంతర్జాతీయ ఉద్రిక్తత ఇప్పటికీ అలాగే మిగిలివున్నది.

యూరప్ భద్రత

"మొత్తం యూరప్ రక్షణకు సమానమైన ఒక రక్షణ ఒడంబడిక జరగాలని రష్యా చేసిన సూచనకు అమిత ప్రాముఖ్యం కలదు. అయితే తాము స్థాపించుకున్న సైనిక కూటాలు ఈ సూచనను ఆమోదిస్తే కూలిపోగలవు గనుక పాశ్చాత్యరాజ్యాలు దీనిని ఆమోదించలేదు. పోనీ, ఉత్తర అట్లాంటిక్ రాజ్యాల రక్షణ వ్యవస్థలో తాను కూడా చేర గోరుతున్నట్టు రష్యా తెలియజేయగా పాశ్చాత్య రాజ్యాలు అందుకు సమ్మతించలేదు. దీనితో అట్లాంటిక్ వ్యవస్థ పాశ్చాత్య రాజ్యాలు చెప్పుకుంటున్నట్టు కేవలం ఆత్మరక్షణకై ఉద్దేశించబడినదికాదని తేలిపోయింది.

"మొత్తంమీద జర్మనీ సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించడానికి తగుమార్గం అన్వేషించవలసివున్నది. వచ్చే అక్టోబర్‌లో జెనీవాలో జరగనున్న అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ పని నెరవేరగలదని ఆశిస్తున్నాము.

"పాశ్చాత్యరాజ్య కూటానికి, వార్సా సంధి రాజ్యాలకు మధ్య ఒక సంధి జరిగితే యూరప్ భద్రత సాధనలో ఒక అడుగు ముందుకు వేసినట్టే కాగలదు. మొత్తం యూరప్‌కు ఒక రక్షణ వ్యవస్థను స్థాపించి జర్మనీ తిరిగి యుద్ధ భూమిగా మారకుండా నివారించడానికి తగు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబడినప్పుడు యూరప్‌కు సంపూర్ణమైన భద్రత చేకూరగలదు.

"ఏమైనా, జర్మన్ ప్రజల పాల్గొనకుండా జర్మనీ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాబోదు."

పశ్చిమ జర్మనీతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలకు రష్యా ప్రతిపాదన

... ఆగస్టు 4— పశ్చిమ జర్మనీతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను నెలకొల్పడానికి సోవియెట్ యూనియన్ ప్రతిపాదించినట్లు నేడు ఇక్కడ ప్రకటించబడింది.

డాక్టర్ అడెనోవర్ మాస్కో సందర్శించే సందర్భంలో మూడు అంశాలపై చర్చ జరుగాలని పారిస్‌లోని పశ్చిమజర్మనీ రాయబారికి అందజేయబడిన సందేశంలో పేర్కొనబడింది.

ఆ అంశాలివి: మొదటిది పశ్చిమజర్మనీ రష్యాలమధ్య రాజకీయసంబంధాల ఏర్పాటు. రెండవది వాణిజ్యసంబంధాల ఏర్పాటు మూడవది సాంస్కృతిక సంబంధాల పెంపు.

జర్మనీ ఏకీకరణ సమస్యపై చర్చ జరుగగలదని దీనిలో పేర్కొనబడలేదు.

కొలంబో ప్రణాళికగడువు పొడిగింపుకు లంకయత్నం

కొలంబో, ఆగస్టు 4—కొలంబో ప్రణాళిక రాష్ట్రాలు సెప్టెంబర్ నెలలో సింగపూర్‌లో సమావేశమైనప్పుడు ప్రణాళిక గడువును 1957 జూన్ దాటి పొడిగించవలసినదిగా లంక ప్రతినిధివర్గం కోరగలదని నేడు అధికార పూర్వకంగా చెప్పబడుతున్నది.

జార్జిటౌన్, ఆగస్టు 3—బ్రిటిష్ గయానాకు స్వాతంత్ర్యపరిపాలన నియమానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక కాలసీలో జనరల్ ఎన్నికలను ఏలంబన చెయ్యడానికి వ్యతిరేకించబడిన పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్రత్యర్థి నాయకులు డాక్టర్ చెడ్డి జగన్, మిస్టర్ బర్న్‌హామ్‌లు నేడు యిక్కడ అన్నారు.

(8వ కాలం తరువాయి)

సభ్యుడు మిస్టర్ ఎలిమర్ ఫిలిపాట్ ప్రసంగిస్తూ కేవలం అణ్వాస్త్రాలను నిషేధిస్తే చాలదని, అసలు యుద్ధాన్నే పూర్తిగా నిషేధించాలని సూచించాడు. మిత్రరాజ్యసమితిలో పెకింగ్ ప్రభుత్వానికి కూడా సభ్యత్వ మివ్వవలెనని ఆయన ఉద్ఘాటించాడు.

ఇదే సమయంలో విజ్ఞాన శాస్త్రజ్ఞులందరు ప్రత్యేకంగా సమావేశమై అణ్వాస్త్రాల విధ్వంసక శక్తిని గురించి, జీవరాసులపై

ఇండొనీషియాలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు

బర్హనుద్దీన్ హరాహప్ ఆహ్వానం

జకార్తా, ఆగస్టు 3—ఇండోనీషియా ఉపాధ్యక్షుడు డాక్టర్ మహమ్మదీ హట్టా నేడు అతిపెద్ద ప్రాబల్యంగల ఇస్లామిక్ (మసుమీ) పార్టీ నాయకుడు మిస్టర్ బర్హనుద్దీన్ హరాహప్‌ను కొత్త మంత్రివర్గ నిర్మాణానికి యత్నించవలసిందని కోరాడు.

డాక్టర్ అలీ శాస్త్రో అమిద్జోజో ప్రభుత్వం సైన్యంతో నాలుగు వారాలపాటు కొనసాగిన వివాదం ఫలితంగా జులై 24వ తేదీన రాజీనామా యిచ్చింది.

ప్రెసిడెంట్ సోకర్నో మక్కా యాత్రకు వెళ్ళిపోయినందున తాత్కాలికంగా అధ్యక్షపదవి నిర్వహిస్తున్న డాక్టర్ హట్టా, సెప్టెంబర్ 29వ తేదీన జనరల్ ఎన్నికలు జరిగేవరకు ఒక ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి యత్నిస్తున్నాడు.

మిస్టర్ బర్హనుద్దీన్ నాయకత్వంలోగాని డాక్టర్ హట్టా నాయకత్వంలోగాని మంత్రివర్గం ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదించవచ్చునని రాజకీయవర్గాలవారు భావిస్తున్నారు.

ఇండియాలో బర్మా రాయబారిగా నియమితుడైన ఊ ఆంగ్‌సో, కేంద్రదినం రాష్ట్రపతి భవనంలో ప్రెసిడెంట్‌కు తన పదవి నియామక పత్రాలను సమర్పించారు.

"ఇండియా రష్యా నుంచి జెట్ ఫైటర్లు కొనటంలేదు"

భారత రక్షణశాఖ ప్రతినిధి వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 4—భారత వైమానిక దళం పనిచేయడానికి భారత ప్రభుత్వం ఎమ్ జి 15 ఫైటర్ విమానాలు ఖరీదు చెయ్యడానికి సోవియెట్ యూనియన్‌తో బేరమాడుతున్నట్లు లండన్ పత్రికలలో వెలువడిన వార్తలు నిరాధారమని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు నేడిక్కడ ప్రకటించారు.

ఆయుధ విసర్జన సమస్యపై అమెరికా కొత్త ప్రతిపాదనలు

—ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ సూచన

వాషింగ్టన్, ఆగస్టు 4— ఆయుధ విసర్జన సమస్యపై అమెరికా కొత్త ప్రతిపాదనలు చెయ్యగలదని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నేడు సూచించాడు.

వైమానిక పర్యవేక్షణ ప్రతిపాదనను సోవియెట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ తిరస్కరించినప్పటికీ రష్యా అమెరికాల మధ్య ఆయుధ విసర్జన ఒడంబడిక కుదరడానికి అవకాశం లేకుండా చెయ్యబడలేదని ఆయన అన్నాడు.

సోవియెట్ ప్రధాని ప్రకటనలు ఆయుధ విసర్జన సమస్యపై యిక చర్చలు జరిగిపోవనే అర్థాన్ని ఎంతమాత్రం సూచించలేదని కూడా ఆయన పేర్కొన్నారు.

అమెరికన్ అణుశక్తి పరిశీలక సంఘం ప్రకటించినట్లు రష్యా అణ్వాస్త్ర పరిశోధనలను కొనసాగించడం మాట నిజమైనప్పటికీ ఇటీవల కొన్ని మాసాలుగా ప్రదర్శిస్తూ వచ్చిన సమాధాన పూర్వక వైఖరిలో మార్పు వుండబోదనే తాను తలపోస్తున్నానని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ అన్నాడు.

మిత్రరాజ్యసమితిలో త్వరలోనే అమెరికా ఆయుధ విసర్జన సమస్యపై కొత్త ప్రతిపాదనలను చెయ్యనున్నదనీ, ఆయుధ విసర్జన సమస్యను ఉభయపక్షాలకు న్యాయసమ్మతంగా పరిష్కరించడానికి వీలిచ్చే ఏ ఎదురు ప్రతిపాదనలనైనా రష్యా చేస్తే వాటిని సానుభూతి భావంతో పరిశీలించడానికి అమెరికా సిద్ధంగా వున్నదనీ కూడా ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ అన్నాడు.

"అణ్వస్త్ర యుద్ధం ఫలితాలను ప్రజలకు తెలియజెప్పడం శాస్త్రజ్ఞుల విధ్యుక్తధర్మం"

—లార్డ్ బెర్ట్రాండ్ రస్సెల్ విజ్ఞాపన

లండన్, ఆగస్టు 4— అణ్వస్త్రాలతో యుద్ధంవల్ల కలిగగల భయంకర ఫలితాలను గురించి శాస్త్ర విజ్ఞాన సంఘాలు సామాన్య ప్రజలకు తెలియజెప్పడానికి తగు మార్గాలను అన్వేషించవలెనని ప్రఖ్యాత బ్రిటిష్ తత్వశాస్త్రవేత్త లార్డ్ బెర్ట్రాండ్ రస్సెల్ నేడు విజ్ఞాన శాస్త్రజ్ఞులకు విజ్ఞప్తి చేశారు.

అణ్వస్త్రాలు నిషేధించబడాలని కోరుతూ ప్రొఫెసర్ ఐన్‌స్టీన్ ప్రభృతి ప్రఖ్యాత శాస్త్రజ్ఞులచే సంతకాలు చేయబడిన విజ్ఞాపనను లార్డ్ రస్సెల్ ఇటీవల ప్రచారంలోనికి తెచ్చిన సంగతి పాఠకులకు విదితమే.

ఇండియా, రష్యాలతో సహా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన విజ్ఞాన శాస్త్రజ్ఞులు పాల్గొంటున్న సమావేశాన్ని నేడిక్కడ ప్రారంభిస్తూ ఆయన పైవిధంగా విజ్ఞప్తి చేశారు. మూడు రోజులపాటు జరగగల ఈ సమావేశంలో, పరమాణుశక్తి కనుగొనబడిన కారణంగా ఉత్పన్నమౌతున్న సమస్యలను, తత్ఫలితంగా మానవజాతి ఎదుర్కొనవలసి రాగల మహాసంకట పరిస్థితులను గురించి శాస్త్రజ్ఞులు చర్చిస్తారు.

పరమాణుశక్తి సైనిక ప్రయోజనాలకై వినియోగించబడకుండా నిరోధించడానికి తీసుకోబడగల సకలవిధ చర్యలతోను సోవియెట్ శాస్త్రజ్ఞులు ఇకముందు పూర్తిగా సహకరించగలరని రష్యన్ శాస్త్రవేత్త మిస్టర్ ఏ. వి. టాప్‌చీవ్ తన ప్రసంగంలో వాగ్దానం చేశాడు.

ఈసారి యుద్ధమే సంభవిస్తే అణ్వాస్త్రాలు ప్రయోగించబడడం, దానితో మొత్తం మానవజాతే భూలోకంనుంచి తుడిచిపెట్టుకొనిపోవడం తథ్యంగనక, తమ ప్రయోజనాలను యుద్ధంద్వారా సాధించజాలమని అంగీకరిస్తూ ప్రపంచంలోని సమస్త ప్రభుత్వాలు ప్రకటనలు చేయాలని కోరుతూ ఇటీవల ఎనమండుగురు విజ్ఞాన శాస్త్రజ్ఞులు చేసిన విజ్ఞాపనలోని అంశాలతో కూడిన ఒక తీర్మానాన్ని లార్డ్ రస్సెల్ నేటి సమావేశంలో ప్రతిపాదించాడు.

ఈ తీర్మానంలో ఇంకా క్రిందివిధంగా వున్నది:

"ఇటీవల విజ్ఞానశాస్త్రజ్ఞుల పరిశోధనల ఫలితంగా కనుగొనబడిన మారణ శస్త్రాల ప్రయోజనాలనుగురించి మొత్తం మానవజాతి శ్రేయస్సుదృష్ట్యా పరిశీలించబడాలనీ, అంతర్జాతీయ వివాదాలన్నీ శాంతియుత మార్గాలద్వారా పరిష్కరించబడాలనీ మేము విజ్ఞాపన చేస్తున్నాము."

లార్డ్ రస్సెల్ తన ప్రారంభోపన్యాసంలో ఇలా పేర్కొన్నాడు:

"పరమాణుశక్తి దుర్వినియోగంవల్ల మానవజాతికి కలిగగల మహాభయంకర అపాయాలను గురించి సామాన్య ప్రజానీకానికి సుబోధకంగా తెలియజెప్పడం శాస్త్రజ్ఞులకు విధ్యుక్తధర్మమై వున్నది. ఇందు నిమిత్తం సాంకేతిక శాస్త్ర విషయాలతో నిండివుండే శాస్త్రజ్ఞుల వేదికలు ఆధారంగా ఒక అత్యాధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞుల మహాసభ ఒక సమగ్రమైన నివేదికను రూపొందించడం అవసరం. ఈ మహాసభలో ప్రభుత్వం కూడా కావించజాలదు. అన్ని ప్రభుత్వాలను సమానంగాఆదరంగల గౌరవ్యగౌరవ్య శాస్త్రజ్ఞులు సదస్యులుగావుండాలి. సుబోధకమైన శైలిలో ఇటి సమగ్ర నివేదికను రూపొందిస్తే శాస్త్రజ్ఞులు తమ విధ్యుక్తధర్మాన్ని నెరవేర్చినవారు కాగలరు.

"ప్రపంచానికి ముందు యుద్ధభయం నుంచి విమోచనాన్ని కలిగించిననాడు, ప్రపంచం నుంచి దారిద్ర్యాన్ని పూర్తిగా పారద్రోలి ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలలో ఆర్థిక స్థాయిని కనీసం ప్రస్తుతం అమెరికాలోవున్న ఆర్థిక స్థాయికి అభివృద్ధిపరచే పనిని విజ్ఞాన శాస్త్రాలు చక్కగా నిర్వహించగలవు."

వసుదైక ప్రభుత్వ స్థాపనకు కృషిచేస్తున్న ప్రపంచ పార్లమెంటరీ ప్రతినిధుల మహాసభచే ఏర్పాటు చేయబడిన ఈ శాస్త్రజ్ఞుల సమావేశంలో ఇండియా, అమెరికా, రష్యా, జర్మనీ, దక్షిణాఫ్రికా, పెరూ, ఫ్రాన్సు, స్విట్జర్లెండ్, ఇజ్రాయల్, మారిషస్ మున్నగుదేశాల శాస్త్రజ్ఞులు, పరిశీలకులు పాల్గొంటున్నారు.

రేపు ఈ సమావేశం పరమాణుశక్తి సంబంధించిన వివిధ సమస్యలను గురించి చర్చించడానికి వివిధ ఉపసంఘాలుగా విడిపోయి చర్చలు జరుపుతుంది.

నేటి సమావేశానికి బ్రిటిష్ కామన్సు సభలోని లిబరల్ పార్టీ నాయకుడు, ప్రపంచ పార్లమెంటరీ ప్రతినిధుల మహాసభ అధ్యక్షుడు అయిన మిస్టర్ క్లెమెంట్ డేవీస్ అధ్యక్షత వహించాడు.

అధ్యక్షుడు డేవీస్ తన ఉపన్యాసంలో, ఈ సమావేశానికి రష్యన్ ప్రతినిధులు హాజరుకావడంతో దీనికి నిజమైన అంతర్జాతీయత్వం సిద్ధించిందని అభిలాషించాడు.

స్వదేశానికి జపనీస్ యుద్ధ ఖైదీల పయనం

మాస్కో, ఆగస్టు 3—రష్యన్ ఖైదీ శిబిరాలనుంచి విడుదల చెయబడ్డ 11 మంది జపనీస్ యుద్ధ ఖైదీలు పసిఫిక్ రేవు నఖోద్కాకు వెడుతున్నారనీ, వారు అక్కడనుంచి జపాన్‌కు పంపబడగలరని సోవియెట్ రెడ్‌క్రాస్ సంస్థ నేడు ప్రకటించింది.

మొత్తం 16 మంది యుద్ధ ఖైదీలు తమ శిక్షను పూర్తిగా అనుభవించకుండానే తిరిగి పంపివేయబడుతున్నారనీ, జపనీస్ రెడ్‌క్రాస్ సంస్థ వీరికోసం ఓడను పంపగానే అప్పగించబడగలరనీ సోవియెట్ రెడ్‌క్రాస్ ఉద్యోగి అన్నాడు.

వీరితో 1953 నవంబర్‌లో జపాన్, రష్యాల రెడ్‌క్రాస్ సంస్థల మధ్య ఒడంబడిక జరిగిన పిమ్మట రష్యా నేడు విడుదల చెయ్యబడిన జపనీస్ యుద్ధఖైదీల సంఖ్య 1,375.

6 గురు అమెరికనుల నిర్బంధం

ఉత్తర కొరియా చర్య

పారిస్, ఆగస్టు 4—వంగ్యంగ్ రాష్ట్రం కోస్టా ప్రాంతంలో గూఢచారులుగా వ్యవహరించారనే ఆరోపణలపై ఉత్తర కొరియన్ పోలీసులు ఆరుగురు అమెరికనులను నిర్బంధించారని సోవియెట్ వార్తాసంస్థ 'టాస్' నేడు ప్రకటించింది.

దూరప్రాచ్యంలోని అమెరికన్ వైమానిక దళ ప్రత్యేకశాఖ వీరిని గొనివచ్చిందని ఉత్తర కొరియన్ వార్తాసంస్థను పేర్కొంటూ 'టాస్' అన్నది.

దక్షిణ కొరియాకు 'అల్టిమేటం' మాట వట్టిదట

సోల్, ఆగస్టు 4—కొరియా యుద్ధవిరమణ ఒడంబడికలో సూచించబడిన 38వ అక్షాంశ రేఖకు దిగువగా వున్న పూర్వపు దక్షిణ కొరియన్ ప్రాంతాలను ఖాళీ చెయ్యవలసినదిగా ఉత్తర కొరియనులకు ఆదేశిస్తూ సోమవారం నాడు రేడియోలో బ్రాడ్‌కాస్ట్ చేసిన ప్రకటనలో తాను ఏ విధమైన గడువును విధించలేదని ప్రెసిడెంట్ సింగ్మన్‌రీ నేడు అన్నాడు.

గడువు విధిస్తే దక్షిణ కొరియా యుద్ధాన్ని ప్రారంభించగలదనే అభిప్రాయం కలగవచ్చుననీ, ఈ విషయాన్ని తన సైనిక నాయకులే నిర్ణయించగలరనీ ప్రెసిడెంట్ రీ అన్నాడు.

ఉత్తర బెంగాల్ వరద బాధితుల పట్ల సానుభూతిని వెల్లడిస్తూ వారికి సహాయం చేయడానికై 10,000 రూపాయలను ఇండియా ప్రభుత్వం ఆహారశాఖామంత్రి శ్రీ అజిత్ ప్రసాద్ జైన్ పంపించాడు.

పాటవ పరీక్షార్థం రష్యాలో తిరిగి అణ్వస్త్ర ప్రయోగాలు

—అమెరికన్ అణుశక్తి సంఘం ప్రకటన

వాషింగ్టన్, ఆగస్టు 4— సోవియెట్ యూనియన్ పాటవ పరీక్షార్థం అణ్వాస్త్రాలను ప్రేల్చడం తిరిగి ప్రారంభించినట్లు అమెరికన్ పరమాణుశక్తి వ్యవహారాల సంఘం నేడిక్కడ ప్రకటించింది.

టూకీగా చేయబడిన ఈ ప్రకటనలో "గతవారంలో, కొద్ది రోజుల ఈ పూర్వం రష్యనీయు పాటవ పరీక్షార్థం అణ్వాస్త్రాలను ప్రేల్చడం తిరిగి ప్రారంభించారు. దీనినిబట్టి వారు ఇట్టి ప్రయోగాల పరంపరను తిరిగి మొదలు పెట్టారని భావించవచ్చు" అని పేర్కొనబడింది.

క్రిందటిసారి రష్యా ఇటి ప్రయోగాలను చేసినట్లు క్రిందటి అక్టోబర్ 26వ తేదీని ప్రకటించబడింది.

రష్యా ఈ సారి ప్రేల్చినది హైడ్రోజన్ బాంబో, యాటంబాంబో నేటి ప్రకటనలో పేర్కొనబడలేదు.

"మృత్యుధూళి" చాలాదూరం వరకు వ్యాపించ వచ్చునట

లండన్, ఆగస్టు 4—అణ్వాస్త్రాలు ప్రేలినప్పుడు అక్కడ బయలుదేరే రేడియోధార్మిక శక్తితో కూడిన బ్రహ్మాండమైన ధూళీ ధూమ మేఘాలు ఇకముందు వేలాది మైళ్ళ దూరంవరకు వ్యాపించి, అవి ప్రయాణం చేసిన దారి పొడుగునా సర్వ విధ్వంసాన్ని తెచ్చిపెటవచ్చునని బ్రిటిష్ పార్లమెంటులోని కన్సర్వేటివ్ పార్టీ సభ్యుడు మిస్టర్ వాల్టర్ ఇలియట్ నేడు విజ్ఞాన శాస్త్రజ్ఞులకు హెచ్చరిక చేశాడు.

ఇక్కడ ప్రపంచ విజ్ఞాన శాస్త్రజ్ఞుల మహాసభలో "పరమాణు శక్తి యుగంలో పార్లమెంటుల బాధ్యత" అనే విషయంపై చర్చను ప్రారంభిస్తూ మిస్టర్ ఇలియట్ ఇలా అన్నాడు:

"ఇప్పుడు శాస్త్రజ్ఞుల వర్గాలలో 'ఒక మెగేషన్ బాంబులను' గురించి కాక 'అరవై మెగేషన్ బాంబులను' గురించి చెప్పుకుంటున్నారు. ఒక మెగేషన్ బాంబు ప్రేల్చబడినప్పుడు వెలువడే మృత్యు ధూళితో కూడిన మేఘం ప్రసారం దాదాపు 40 మైళ్ళ వెడల్పున 200 మైళ్ళ పొడుగున వుండే ప్రాంతంపై అతి తీవ్రంగా వుంటుంది. ఇక 60 మెగేషన్ బాంబు ప్రేలినప్పుడు బయలుదేరే మేఘం ప్రభావం దీనికి 60 రెట్ల ప్రాంతానికి మాత్రమే కాక అనేక వేల మైళ్ళ వరకుకూడా వ్యాపించగలదు.

"ఆధునిక అణ్వాస్త్రాల భయంకర సర్వనాశనకర ఫలితాల నుంచి ఇప్పుడు నగరాలు మాత్రమే కాదు, దేశాలు, ఖండాలు సయితం తప్పించుకొనజాలవు.

"కనుక, అణ్వాస్త్రాల ప్రేలుడులను, వాటి దారుణ ప్రభావానికి సంబంధించిన సమస్త శాస్త్రీయ సమాచారాన్ని సేకరించి దానిని ప్రజలకు తెలియజెప్పడం ప్రతి పార్లమెంటుకు కూడా ప్రథమ కర్తవ్యమై వున్నది."

పిమ్మట, కెనెడియన్ పార్లమెంటు

(మిగతా 1వ కాలంలో)

ట్రాక్టర్ శిక్షణ పాఠశాల

మాసీ-హారిస్ ఫ్యాక్టరీ ఇంజనీర్ల సహకారంతో మేము ఏర్పాటు చేసిన శిక్షణ పాఠశాలకు రావలసినదిగా మాసీ-హారిస్ ట్రాక్టర్ యజమానులను ఆహ్వానిస్తున్నాము. ట్రాక్టర్ మెయిన్‌టెనెన్స్, ఓవర్ హాలింగ్ లలో ఆపరేటర్లకు, మెకానిక్కులకు ప్రత్యేకశిక్షణ ఇవ్వబడగలదు. మాసీ-హారిస్ హైడ్రాలిక్స్, టిల్లేజ్ యంత్రాలు-డిస్క్ ప్లౌస్, ఒన్-వే-డిస్క్, టూల్ బార్ కల్టివేటర్స్, ఆఫ్ సెట్ హారోస్ మున్నగు వాటి ఉపయోగ విధానాలను నేర్చుకొనడానికి అరుదైన అవకాశం.

8-8-1955 న ప్రారంభం కానున్న ఈ కోర్సులో శిక్షణ పొందడానికి త్వరపడి మీ సీటు రిజర్వు చేసుకోండి.

రాలీస్ ఇండియా లిమిటెడ్

320, లింగిచెట్టి వీధి, ... మద్రాసు-1.

మా సేవ

గత 25 సంవత్సరములనుండి మేము మొదటి రకపు సర్వీసింగుకు, **విడి సామానులకు** ఏర్పాటులు కలుగజేసి, జనరల్ మోటార్స్ (జి. యమ్. ఐ.) కార్లు, బస్సులు, మరియు లారీలు సరఫరా చేయుచున్నాము.

మా హామీ

జనరల్ మోటార్స్ (జి. యమ్. ఐ.) సంస్థ భారతదేశంలో మూసివేసిన నాటినుంచి **విడిసామానుల సరఫరాను** మేము వహించియున్నాము. షెవర్లీ, వాక్సాల్, బ్యూయిక్, పాంటియాక్, కాడిలాక్, ఓల్డ్స్‌మొబైల్, ఓపెల్, బెడ్‌ఫర్డ్, జి. యమ్. సి. కార్లు, బస్సులు మరియు లారీలకు కావలసిన విడి సామానులను కచ్చితమగువాటిని తప్పక ఇవ్వగలమని హామీ ఇచ్చుచున్నాము.

దక్షిణ ఇండియాలో డిస్ట్రిబ్యూటరులు:

టి. వి. సుందరం అయ్యంగార్ & సన్స్ లిమిటెడ్,

హెడ్ ఆఫీసు: మధురై.

తిరుచిరాపల్లి—తిరునెల్వేలి—పుదుక్కోట్టై—సేలమ్—కోయంబత్తూరు.

సుందరం మోటార్స్ లిమిటెడ్

మద్రాసు-6

మద్రాస్ ఆటో సర్వీస్ లిమిటెడ్

మద్రాసు – బెంగుళూరు

TVSZ-81 TG

హిందూస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్, మచిలీపట్టణము

5-8-55 వ తేదీ శుక్రవారం కంపెనీ రిజిస్టర్డు ఆఫీసులో హాటాదార్లు 19 వ వార్షిక సమావేశమున కంపెనీ డైరెక్టర్ల అధ్యక్షులు శ్రీ ఎస్. ఆర్. వై. శివరామప్రసాద్ బహద్దర్, యం. యల్. ఏ., గారు పఠించిన ఉపన్యాస పాఠము.

అయ్యా,

1954 సంవత్సరపు కంపెనీ అక్కౌంట్లను గురించి నేను మన్నింపుకొనుచు డైరెక్టర్ల బోర్డులో జరిగిన చర్చలననుసరించి ముందుగా మనవి చేయదలచుకున్నాను. ఈ నివేదిక సంవత్సరములో వెంటనే నాన్ని శ్యలు, మన బ్యాంకులో డైరెక్టరుగానున్న ధర్మప్రకాశ శ్రీ యం. వి. వీరప్పగారిని డైరెక్టరుగా పుండవలసి వచ్చినా మన డైరెక్టర్లు కోరడమైనది. శ్రీ వీరప్పగారి వ్యాపారానుభవము, సహకారమును కంపెనీకి ఎంతో అంగగా పుంటుంది. ఈ సంవత్సరములోనే మరియొక శాఖ తెరవగా, అది శ్రీ నేదునూరి శ్రీ వి. వేణుగోపాలగారిని కోరడమైనది. శ్రీ వేణుగోపాలగారు యూవత్తు వ్యవహారాలు పర్యవేక్షించినారు. ఆంధ్ర చాంబరు ఆఫ్ కామర్సు తరఫున మెంబరుగా యూరోపు జపాన్, మరియు పాశ్చాత్య దేశాల్లో పర్యటించినారు. వీరి వ్యాపారదక్షత, అనుభవము కంపెనీకి ఎంతైనా సహకారి కాగలదు. వీరిద్దరి సహాయము మన కంపెనీకి చేకూరడం ఎంతైనా లాభదాయకం. మీ యందరితరపున, మన డైరెక్టర్ల తరఫున, వారిరువురునూ నివేదికకి సభలో చేరి నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ వీరికి సుస్వాగతం చెప్పుచున్నాను.

ఈమధ్య కొన్నిదినాలుగా ఇన్సూరెన్సు వ్యాపారాన్ని జాతీయపరచడాన్ని గురించి కొంత ఆలోచన ప్రభుత్వంలో బయలుదేరినది. కొన్నినాళ్లుగా యీ పరిశ్రమలో సంబంధమున్న అనేకమంది నాయకులు యీ విషయమై తమ వ్యతిరేకతను వ్యక్తపరచిరి. ఆ భావాలు నేను తిరిగి చెప్పవలసిలేదు. కాని యే ఉద్దేశ్యముతో వీరు యీ వ్యాపారాన్ని జాతీయపరచ దలచుకొన్నారో అర్థంకాకుండా వున్నది. ఈ బీమా పరిశ్రమ అన్ని రంగాలలోనూ గవర్నమెంటు నియమాలకు, అదుపుకు లోబడి నడుపబడుతున్నది. ఏజంటులకు గిచ్చే కమీషన్ ఎంత యివ్వాలో చట్టబద్ధమై వున్నది. కంపెనీ పోడకు మించి యొకన్ని వ్యక్తికిన్ని అధిక ప్రతిఫలము యివ్వటానికి వీలులేదు. కంపెనీ పెట్టుబడులు నియమబద్ధములై వీటిలో యెక్కువభాగము గవర్నమెంటు సెక్యూరిటీలలో వుండవలయునని నిబంధన వున్నది. లాభములో వంపిణీకూడ ఖాయిదా చేయబడినది. జీవితబీమా కంపెనీ తన వాటాదార్లకు వ్యాల్యుయేషన్ సర్‌ప్లస్‌లో నూటికి 7½ కంటే హెచ్చుగా ఇవ్వటానికి వీల్లేదు. నియమబద్ధము కానిది ఒక్కటే. అది పాలకవర్గమువారి యొక్క తెలివితేటలు, దూరదృష్టి, వ్యాపార దక్షత వంపుటానాశక్తి. వీటినికూడ కంట్రోలు చేయవలెనని గవర్నమెంటువారి ఉద్దేశ్యమై యుండవచ్చునా?

ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమకు అదుపులోవున్న సంస్థలను విస్తరింపచేసి, వృద్ధి పొందించవలయునని శాయశక్తులా కృషిచేస్తున్నారు. దీనికై తమతమ శక్తి ప్రభావాలను వినియోగించడమే కాక, కంపెనీ ద్రవ్యాన్ని పెట్టుబడి చేసి, భావి లాభముల కోసము ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తులో యీ సంస్థలు వారి వారి చేతులలోవుండకపోయే యెడల, వారి పంథాలు, వారి పెట్టుబడులు అన్నీ నిష్ప్రయోజనములు కాగలవు. కనుక గవర్నమెంటు వారి అభిప్రాయము మనకు ముందుగానే తెలియుట ఎంతయినా అవసరము. వారి ఉద్దేశ్యమును ఖచ్చితంగా ప్రకటించ వలసినదని నేను అధికారులను కోరుచున్నాను. బీమా జాతీయతను గురించి ప్రస్తుతము సాగుతూవున్న యీ నిష్ఫలమైన పరిస్థితి యీ సంస్థలను నడుపుతున్న వారి ఉత్సాహాన్ని తగ్గించి, అప్పుడే యీ బీమా పరిశ్రమకు అపారమైన నష్టము కలిగించింది. కనుక గవర్నమెంటు వారి వద్దనుండి యీ విషయములో వారి ఖచ్చితమైన అభిప్రాయము తెలిసే యెడల మన మెక్కడ వున్నామో మనకు తెలియగలదు.

నివేదిక సంవత్సరములో మన జీవిత బీమా రేట్లు తక్కువ చెల్లే కంపెనీల మాదిరిగా తగ్గింపబడినవి. ఇక్కడితరము టారిఫ్ సంస్థవారు అగ్ని బీమారేట్లు కూడా అపారంగా తగ్గించారు. ఈ ప్రీమియము రేట్లు తగ్గింపు ప్రభావము మన ఆకౌంట్ల మీద ముందు ముందు ఏ విధముగా పరిణమించునది వెంటనే చెప్పడము కష్టము. కాని, యీ ప్రీమియముల తగ్గింపువల్ల ఏర్పాటు కష్టాలు మించి మన బీమా సౌకర్యములు కలిగించి, మన అకౌంట్లు సరిగా వుంచగలమే ఆదర్శంగా పెట్టుకొని నేను, డైరెక్టర్లు పోర్డు లోని నా సహచరులు పని చేస్తున్నాము.

గత సంవత్సరములో జరిగిన వ్యాపారమున్ను రత యీ నివేదిక సంవత్సరములో కూడా కనిపిస్తూ వున్నది. ఈ సంవత్సర వ్యాపారాన్ని గురించి అకౌంట్ల మీద మాట్లాడే ముందు కొన్ని ప్రత్యేకపు విషయాలను గురించి చెప్పవలసి యున్నాను.

జీవిత బీమా డిపార్టుమెంటు: నివేదిక సంవత్సరములో కంపెనీకి రు.94,88,725 లకు 4,582 బీమా దరఖాస్తులు రాగా పరిశీలించిన్ని సంవత్సరారంభములో నిలిచియున్న దరఖాస్తులతో మొత్తము రు. 72,63,250 ల బీమాలు 3,357 పాలసీలు ఇవ్వబడినవి. 1953 లో జారీచేయబడిన పాలసీలు 2,565. పాలసీల మొత్తము రు. 53,78,400. ఈ సంవత్సరం అన్నిటిలోను ఈ సంవత్సరమే కంపెనీకి యెక్కువ వ్యాపారము జరిగినదని మీరు సంతోషముతో గ్రహించగలరు. 53 వ సంవత్సరములో కంపెనీ నిధి రు. 9,12,321—7—4. 54 లో అది రు. 10,55,461—13—0 లకు వృద్ధి చెందినది.

నివేదిక సంవత్సరములో మరణములవల్ల, పరిపక్వమైన పాలసీలవల్ల, సరెండరులవల్ల ఉత్పన్నమైన మొత్తం క్లెయిములు రు. 1,70,607—4—0. వీటి మొదలు, సంవత్సరారంభములో నిలిచియున్న క్లెయిములలో రు. 1,46,529—12—4 చెల్లించగా సంవత్సరాంతమున చెల్లించవలసిన క్లెయిములు రు.1,17,920—4—0 లు మిగిలియున్నవి. సంవత్సరారంభములో బీమా నిధి రు. 32,25,099—5—0. ఇది సంవత్సరాంతమునకు రు. 37,64,885—7—1 కు వృద్ధి పొందినది.

నివేదిక సంవత్సరములో జీవిత బీమా డిపార్టుమెంటులోగాని, జనరల్ డిపార్టుమెంటులోగాని పెట్టుబడుల విలువలు యేమీ తగ్గలేదు. కొన్నిపాటి అధిక్యత ఉన్నప్పటికి అది లెక్కలోనికి తీసికొనక దానిని గుప్త రిజర్వుగా ఉంచడమైనది.

అగ్ని బీమా డిపార్టుమెంటు: నివేదిక సంవత్సరములో యీ డిపార్టుమెంటు ప్రీమియము రాబడి రు. 3,99,370—2—0. రీ-ఇన్సూరెన్సులుపోను నికరాదాయము రు. 2,70,456—6—7. చెల్లించినవీ, చెల్లించవలసినవీకలిపి క్లెయిములు రు. 61,816—15—0. కమిషనులు, మేనేజిమెంటు ఖర్చులు రు. 1,63,540—7—11. నికరాదాయములో నూటికి 50వంతున రిజర్వులు యేర్పాటుచేయగా యీ డిపార్టుమెంటులో వచ్చిన రు. 16,881—15—8 లాభము లాభ నష్టముల పట్టీకి చేర్చడమైనది.

మిసలేనియస్ డిపార్టుమెంటు: మొత్తము ప్రీమియముల రాబడి రు. 2,11,305-5-6 లోను రీ—ఇన్సూరెన్సులు పోను నికర రాబడి రు. 1,01,958—7—0. చెల్లించినవీ, చెల్లించవలసినవీ కలిపి క్లెయిములు మొత్తము రు. 33,464-12-2. కమిషన్లు, మేనేజిమెంటు ఖర్చులు రు. 53,571—9—3 అయినవి. నికరాదాయములో నూటికి 50 వంతున రిజర్వులు ఏర్పాటు చేయగా యీ డిపార్టుమెంటులో వచ్చినలాభము రు. 14,564-10-11 లు లాభ నష్టముల పట్టీకి చేర్చడమైనది.

రిజర్వులు: సంవత్సరారంభములో అగ్ని బీమా నిధి రు. 1,07,011—3—3. మిసలేనియస్ బీమానిధి రు. 50,621—12—10 గా ఉన్నవి. కంపెనీ ఆర్థిక పటిష్టత వృద్ధి చేయగలందులకై క్రిందటి సంవత్సరము రిజర్వులను 40%నుండి 50%పెంచుటకు డైరెక్టర్లు నిశ్చయించిరి. నివేదిక సంవత్సరములో కూడ అదే ప్రకారం చేయుటకు నిర్ణయించడమైనది. దీనివలన సంవత్సరాంతమున అగ్ని బీమానిధి రు. 1,35,228-3-3 గాను, మిసలేనియస్ బీమా నిధి రు. 50,979—3—6 గాను మొత్తం రు. 1,86,207—6—9 అయినవి. ఈ సంవత్సరం యీ నిధుల మొత్తం రు. 28,574—6—8 వృద్ధి చెందినవని మీరు గమనించగలరు.

లాభనష్టముల పట్టీ: అగ్ని బీమా ఎక్కౌంటు నుంచి రు. 16,881—15—8 న్ను, మిసలేనియస్ బీమా ఎక్కౌంటునుంచి రు. 14,564—10—11 యీ పట్టీకి చేర్చి పెట్టుబడులమీద వచ్చిన వడ్డీ, ట్రాన్సుఫరు ఫీజ వగైరా మొత్తం రు. 15,290—3—1 జమ వేసి రు. 3,500 లు షేరు ధనవు మేనేజిమెంటు ఖర్చులు పోను యీ పద్దు క్రింద కనిపించిన లాభం, రు. 43,236—13—8 లాభనష్టముల అప్రోప్రియేషన్ ఖాతాకు తీసుకొని వెళ్లడమైనది.

పైన చెప్పిన రు. 43,236—13—8 కు సంవత్సరారంభములో ఉన్న నిల్వ రు. 12,185—2—5 చేర్చి రు. 14,000 లు వన్నుల రిజర్వుకు యేర్పాటుచేయగా నికర లాభము రు. 41,222—0—1 బ్యాలెన్సు షీటులో చూపడమైనది.

జీవిత బీమా కంపెనీ యొక్క భావి భాగ్యోదయము దాని నిధులు సంపాదించే వడ్డీ రేటుమీద, దాని పెట్టుబడుల యొక్క రక్షణమీద హెచ్చుగా ఆధారపడి వుంటుంది.

మన కంపెనీయొక్క వడ్డీ రేటు సంతృప్తికరంగా వున్నదని మీరు గమనించగలరు. 53 వ సంవత్సరములో కంపెనీ నిధులు సంపాదించిన వడ్డీ రేటు 3·52., 54 వ సంవత్సరములో యిది 3·71 కి వృద్ధి పొందినది. బీమా పరిశ్రమ పురోగమనాభివృద్ధి చాలా ఆశలతో గూడిన దీర్ఘకాలపు ప్రణాళికమీద, జాగ్రత్తగా నిర్వహింపబడుటమీద ఆధారపడి వున్నది. నానాటికి హెచ్చుచున్న మేనేజిమెంటు ఖర్చులు రిజర్వులు వృద్ధి చేయవలసిన అవసరము యున్నప్పటికీ కూడా మొదటి సంవత్సరములలో ఎదుర్కొన్న వలసిన సమస్యలు. వీటన్నిటి కొత్త ప్రయత్నముల యొక్క సత్ఫలితాలు వెంటనే కాన్పించక పోవచ్చును. అయినప్పటికీ మన కంపెనీ యీ సంవత్సరములో చేసిన వ్యాపారాభివృద్ధికి మీరు అందరి హర్షామోదములను పొందగలమని ఆశించుచున్నాను. భవిష్యత్తులో మన కంపెనీ యింకా మంచి సత్ఫలితాలు చూపగలదనికూడా ఆశించుచున్నాను.

నా ఉపన్యాసము ముగించేముందు పూర్వము మీ అందరి తరఫున, మన డైరెక్టరు తరఫున కంపెనీ సిబ్బందికి, ఏజంట్లకు, ఆడిటర్లకు ... కృతజ్ఞత తెలుపుచున్నాను. [illegible]

తదనంతరం బ్యాలెన్సు షీటు, ఎక్కౌంటులు ఆమోదించబడినవి. శ్రీయుతులు ఎస్. ఆర్. ... డైరెక్టర్లుగా ... [illegible]



శ్రీ ఎస్. ఆర్. వై. శివరామప్రసాద్ బహద్దర్, యం. యల్. ఏ., గారు

గోవాలో పరిస్థితి పరిశీలనకు రాయబారవర్గం

పంపవలెనని పార్లమెంట్ వర్గాలలో ప్రచారం

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక విలేకరి)

న్యూఢిల్లీ, ఆగస్టు 4—గోవా వాస్తవ పరిస్థితుల పరిశీలనకుగాను ఒక రాయబార వర్గాన్ని పంపవలెనని పార్లమెంటరీ లాబీలలో ప్రచారం జరుగుతున్నది.

నలుగురు, ఐదుగురు సభ్యుల వుండగల అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధివర్గం గోవా సందర్శించవచ్చునని ఆశించబడుతున్నది.

గోవా సత్యాగ్రహంలో పార్లమెంటులోని కాంగ్రెసు సభ్యులు పాల్గొనరాదనే వార్త నిరాధారమైనదని తెలుస్తున్నది. విషయ నిర్ణయం ప్రతినిధివర్గంలో మాత్రం కాంగ్రెస్ వారు వుండవచ్చునట.

పోర్చుగీసు అధికారులు ఈ ప్రతినిధివర్గం గోవాకు రావడానికి అనుమతిస్తారా, లేదా అనేది ఇంకా సమస్యగానే వున్నది.

సత్యాగ్రహదళంలో లంకసుందరం, రామానందతీర్థ ప్రభృతులు

పార్లమెంటు సభ్యులు ఆరుగురు, మద్రాసు, పంజాబ్ శాసనసభ సభ్యులు ఇద్దరు కొందరు రోజులలో గోవాలో సత్యాగ్రహం చేయడానికై నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

పార్లమెంటు సభ్యుల పేర్లివి:

డాక్టర్ లంక సుందరం (స్వతంత్ర), స్వామి రామానందతీర్థ (కాంగ్రెస్) శ్రీ ఎ. కె. గోపాలన్ (కమ్యూనిస్టు), శ్రీ ఎస్. విజలింగప్ప (కాంగ్రెస్). శ్రీ విభూంగ్ బిహారీ చౌదరి (కమ్యూనిస్టు). శ్రీ వి. కె. ధాగే (డెమొక్రాటిక్ పార్టీ)

ఎమ్ ఎల్. ఏలు: శ్రీ ఎమ్ వలనియాండి, శ్రీ కేశవదాస్.

లిమాయి స్థితి

ప్రస్తుతం గోవాలో ఖైదుచేయబడివున్న శ్రీ మధులిమాయి స్థితి ఆందోళనకరంగా లేదని గోవాలోని ఇండియన్ కాన్సల్-జనరల్ నుంచి చేరిన టెలిగ్రాం బట్టి తెలుస్తున్నది.

మృతవీరులకు బెల్గామ్ శ్రద్ధాంజలి

బెల్గామ్ ఆగస్టు 4-మూడవతేదీన గోవాలో వీరమరణం చెందిన వలంటీర్లు శ్రీ థోరట్, శ్రీ సత్యానంద సాహో శరీరాలు ప్రత్యేక వాహినిలోనుంచి బెల్గామ్ మీదుగా పూనాకు తీసుకొని పోబడినవి.

శోకతప్తులైన వందలాది విద్యార్థులు, ఫ్యాక్టరీకార్మికులు, పౌరులు వీధులలో బారులుగా నిలచి మృతవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

అమర వీరులకు శ్రీ దేబర్ జోహార్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 4—వలంటీర్ల ప్రాణత్యాగం దేశ చరిత్రలో శాశ్వతంగా నిలచి పోగలదని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యు. ఎన్. దేబర్ నేడు ఒక ప్రకటనలో జోహార్లు అర్పించారు.

"పోర్చుగీసు అధికారులు కాల్పులు సాగించడం, తత్ఫలితంగా ఇద్దరు సత్యాగ్రహుల దుర్మరణం చెందడం శోచనీయం. వీరి కుటుంబాలకు భారత ప్రజాకోటితోపాటు నేను హృదయపూర్వకమైన సానుభూతి తెలియపరుస్తున్నాను." అని ఆయన పేర్కొన్నారు.

మరొక గ్రామంచే స్వాతంత్ర్య ప్రకటన?

పోర్చుగీసు పోలీసులచే తిరిగి కాల్పులు

గోవా సరిహద్దు ప్రాంతం ఆగస్టు 4—ఆగస్టు రెండవ తేదీన గోవాలోని పేరి గ్రామస్థులు స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నారనీ, అయితే, దరిమిలా పోర్చుగీసు పోలీసులు వచ్చి గాలిలో తుపాకులు పేల్చి, గ్రామ నాయకులను క్రూరంగా కొట్టినట్లు ఇక్కడకు ఒక వార్త చేరింది.

అధికారులచే మరొక జట్టు గెంటివేత: నాయకునిపై హింస

మూడవతేదీ ఉదయం ఇండియా-గోవా సరిహద్దులో ఆరోండానుంచి గోవాలో ప్రవేశించిన ఒక జట్టును పోర్చుగీసు పోలీసులు దోడామార్గ్ పరిహద్దుకు గెంటివేశారు. ఈ జట్టులో 12 మంది సత్యాగ్రహులు కలరు. వీరి నాయకుడు శ్రీ తారాసింగ్ కాలును బుడతకీచులు విరగగొట్టినారట.

మూడవతేదీన 57 మంది సత్యాగ్రహులు గల భారతీయదళం మొకటి గోవాలో ప్రవేశించింది. ఈ 12 మంది ఈ దళంలోని వారేనట. మిగిలిన 45 మందిని పోర్చుగీసు అధికారులు చిన్న నాయంకాలం ఇండియా సరిహద్దును గెంటివేశారు.

మార్మగోవా జిల్లా నుండి గల ఒక చిన్న వంతెన ఒక ప్రేలుడు మూలంగా ధ్వంసమైనట్లు ఒక వార్త చేరింది.

డామన్‌లో సత్యాగ్రహం: ప్రభుత్వానికి విజ్ఞప్తి

సూరత్ ఆగస్టు 4—భారత స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15 న డామన్‌లో సత్యాగ్రహం చేయడం ... [illegible] ... శ్రీ ఈశ్వరలాల్ దేశాయి (గుజరాత్ ప్రజా-సోషలిస్ట్ నాయకుడు) నేడిక్కడ ఒక బహిరంగసభలో ప్రసంగిస్తూ, గోవాలోకాని, ...

కర్నూలు ఆసుపత్రి అభివృద్ధి

రు 14,75,000 ఖర్చులు నిర్ణయించబడినట్లు అసెంబ్లీలో ఆరోగ్యశాఖామంత్రి ప్రకటన

కర్నూలు, ఆగస్టు 4—

కర్నూలులోని జనరల్ ఆసుపత్రిలో 14 లక్షల 75 వేల రూపాయల ఖర్చుతో ... సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం ఎద్దు నిర్ణయించిందని నేడు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు జవాబు చెబుతూ ఆరోగ్యశాఖామంత్రి శ్రీ కళా వెంకటరావుగారు వెల్లడించారు.

శ్రీ సిదతల రంగారెడ్డిగారు వేసిన ప్రశ్నకు జవాబుగా ఈ క్రింది అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేయబడగలవని మంత్రి శ్రీ వెంకటరావుగారు అన్నారు.

"అనసాగా రోగులకు పడకలు (ఒక లక్ష రూపాయలు), స్పెషలివార్డులు (3 లక్షలు), బౌట్ పేషెంట్ బ్లాక్ (7 లక్షలు), నీటి సరఫరా, మురుగునీటి పారుదల సౌకర్యాలు (2 లక్షలు). ఇప్పుడువున్న పడకలకు అదనపు సౌకర్యాలు (2 లక్షల 75 వేల రూపాయలు".)

కర్నూలును రాజధాని రాకపూర్వం 154 పడకలకు మాత్రమే సౌకర్యముండేది. రాష్ట్రానికి రాజధాని స్థాపించబడగానే అది 200 దాకా పెంచబడిందని, కొత్తగా మందులిచ్చే ద్వారు, ముక్కు, చెవి, గొంతు రోగాల నిపుణుల పదవులు మంజూరు చేయబడినవని 1953-54 సంవత్సరంలో ఆసుపత్రి అభివృద్ధికి 95,000 రూపాయల దాకా కేటాయించబడిందన్నారు.

ఆ ఆసుపత్రిలో చికిత్స పొందినవారెవ్వరూ తిరిగి రాలేదన్న సంగతి నిజమేనా? అని ఒక సభ్యుడు నవ్వుతూ ప్రశ్నించగా తమ కేమీ తెలియదని, ఈ సమాచారం ఎలా వచ్చిందని మంత్రి తిరిగి ప్రశ్నించారు.

నూజివీడులో ఫల కేంద్రం

కృష్ణాజిల్లా నూజివీడులో మామిడిపళ్ళు, ఫలజాతుల అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించడానికి ఆంధ్ర ప్రభుత్వం యోచిస్తున్నదని నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు ఒక ప్రశ్నకు జవాబు చెప్పారు.

ఇట్లాంటి కేంద్రాన్ని తిరుపూరులో స్థాపించ

డామన్‌లోకాని సత్యాగ్రహం చెయ్యడానికై గుంపులు గుంపులుగా భారతీయులు ముందుకు వస్తే వారిని నిరోధించవలదని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వమే అలా అడ్డుచేస్తే పోర్చుగీసు స్థావరాల ప్రజలలో విపరీత పరిణామాలు రాగలవని ఆయన నొక్కి చెప్పారు.

గోవా సత్యాగ్రహులకు సన్మానం

గూడూరులో

గూడూరు, జులై 31—గోవా ఉద్యమంలో పాల్గొనడానికి వెడుతున్న నెల్లూరు, కోవూరు తాలూకాల సత్యాగ్రహులు విన్నకోట లక్ష్మీకాంతం శ్రీ భీమా రాధాకృష్ణయ్యగారి నాయకత్వాన గూడూరు రైల్వే స్టేషన్‌కు రాగానే గూడూరు తాలూకా జనసంఘం కార్యదర్శి శ్రీ సి శ్రీనివాసరావుగారు, పట్టణ జనసంఘ కార్యవర్గంవారు వారికి స్వాగతమిస్తూ పూలమాలలు వేశారు.

గాంధీ చౌకువద్దనుంచి సాయంత్రం ఊరేగింపు జరిగింది. మార్గమధ్యంలో పలువురు ప్రముఖులు సత్యాగ్రహులకు పుష్పమాలలు వేసి వారిని ఆశీర్వదించారు.

సాయంత్రం 7 గంటలకు ధర్మరాజ దేవాలయ మైదానంలో సభ జరిగింది. వేలాది ప్రజలు సభలో పాల్గొన్నారు. సభకు ఆంధ్ర ప్రాంతం జనసంఘ ఉపాధ్యక్షులు శ్రీ పైడా సుబ్బరామయ్యగారు అధ్యక్షత వహించారు.

శ్రీ సి. శ్రీనివాసరావు (గూడూరుమండల జనసంఘ కార్యదర్శి) గారు మాట్లాడుతూ, "ఆ ప్రదేశంచి గోవాకు వెళ్ళుచున్న మొదటి జట్టులోని 25 మందిలో మన నెల్లూరు జిల్లా నుంచే 10మంది వెళ్ళడం అందులో గూడూరు తాలూకా నుంచి నలుగురు వెళ్ళడం మన మందరం గర్వించదగ్గ విషయ మన్నారు."

అధ్యక్షులు శ్రీ పైడా సుబ్బరామయ్యగారు, శ్రీ జె ఎస్ రామచంద్రమూర్తిగారు (ఆంధ్ర ప్రాంత జనసంఘ ప్రధాన కార్యదర్శి) ప్రసంగించారు.

సభలో దిగువ తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడినవి:

గోవాలో పోర్చుగీసువారి ప్రవర్తన భారత జాతికి కళంకం, భారత ప్రజల ఆత్మగౌరవానికే సవాలు. వారికి శాంతియుతమైన కాపుకాన ఈ సభవారు భారత ప్రభుత్వం సత్వరం పోలీసు చర్యద్వారా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు.

త్రిగుణ కేసరి జగన్నాథజోషి తదితర సత్యాగ్రహుల క్షేమ సమాచారములు తెలుపవలసిందిగా పోర్చుగీసువారిని ఒత్తిడి చేయవలసిందని భారత ప్రభుత్వాన్ని అర్థించారు.

వెన్నూరు పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ జొన్నా సుబ్బయ్యగారు సత్యాగ్రహుల నందరిని పుష్పమాలాలంకృతుల గావించారు.

సత్యాగ్రహులు: శ్రీయుతులు భీమా రాధాకృష్ణయ్య (నెల్లూరు). ఎల్లకి ఏనాదయ్య (కోవూరు). దవనం రమణయ్య (కోవూరు). నల్లకొండ రమణయ్య (నెల్లూరు). ఏ బంగారయ్య (చెమాడు). ... సుబ్బరాయుడు. బి. ఏ విద్యార్థి (నెల్లూరు), కె.చిన్నిరెడ్డి(గూడూరు). పి. రాధాకృష్ణయ్య (వెన్నూరు). సి. వరదారెడ్డి (వెన్నూరు). వి. రాజమన్నారు (పిందూరు). వి. రామమూర్తి (చిత్తూరు). పి. బి భాస్కరసింగ్ (చిత్తూరు) గార్లు.

శ్రీ భీమా రాధాకృష్ణయ్యగారు ... [illegible] ... 12 మంది సత్యాగ్రహులు ... సంఘం అధ్యక్షులు శ్రీ వెంకటస్వామిగారు పీడ్కోలు సన్మాన మిచ్చారు. (స్వ.వి.)

హైకోర్టు తీర్పు యిచ్చినందువల్ల దాదాపు 11 లక్షలదాకా వాపసు యివ్వవలసి వస్తుందని శ్రీ పి. రంగారెడ్డిగారి ప్రశ్నకు వర్తక పన్నుల శాఖామంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు జవాబుచెప్పారు. డబ్బు తిరిగి యివ్వడానికి అలస్యం ఎందుకుజరుగుతుందని అనుబంధ ప్రశ్న వేయగా, హైకోర్టు తీర్పును అడ్వకేట్ జనరల్ సలహాతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖ పరిశీలిస్తున్నదని మంత్రి చెప్పారు.

మద్రాసు మోటారు వెహికల్సు చట్టంపై ...

శ్రీ రంగారెడ్డిగారే అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రతించినమీదటనే రాష్ట్రవంశమ బోర్డు ఏర్పాటు చేయబడిందని తప్పితే, ఆ బోర్డు నిర్వహణలోగాని, దాని కార్యక్రమ నిర్వహణలోగాని జోక్యం కలిగించుకోడానికి ప్రభుత్వానికేం మెట్టి అధికారంలేదని ముఖ్యమంత్రి అన్నారు.

1954-55 లో బోర్డు చేసిన ఖర్చులో ప్రభుత్వం భాగం కింద 12 000 రూపాయలు సాంఘిక సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకుగాను 24 000 రూపాయలు ఇవ్వబడినవని, ఆ సంవత్సరంలో బోర్డుకు 76 507 రూపాయలు కేంద్రం ఇచ్చిందనికూడా ముఖ్యమంత్రి వివరించారు.

జిల్లా మునసబులు

శ్రీ ఆర్. యం. రాజేశ్వరరావుగారి ప్రశ్నకు సమాధానమిస్తూ జిల్లా మునసబులుగా సరాసరి రిక్రూట్ చేసుకోడానికి 375 దరఖాస్తులు 1955 లో ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు వచ్చినవని, ఉద్యోగాల నుంచి ఇదివరకే 191 దరఖాస్తులు వచ్చినవని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు అన్నారు.

న్యాయవాదులనుంచి 99 మంది, ఉద్యోగులనుంచి 24 మంది ఈ పదవులకు ఎన్నుకొనబడినారని ఇందులో నలుగురు వెనుకబడిన తరగతులకు చెందినవారని, మిగతా 20 మంది ఇతర కులాలకు చెందినవారని షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తరగతులకు చెందినవారు లేరని కూడా ఆయన వివరించారు.

ఉద్యోగులలో షెడ్యూల్డ్ తరగతులవారు, వెనుకబడిన తరగతులవారు ఎంతమంది దరఖాస్తులు పంపినారని, ఎందుచేత వారిని ఎన్నుకొనలేదని సభ్యుడు ప్రశ్నించగా, ఎన్నిక చేసేది పబ్లిక్ సర్వీస్ కమిషన్, దానికి కొన్ని నియమాలు కలవని, ఇందునుబట్టి ఎన్నిక కావలసిన వారు సర్వీస్ కమిషన్ పరీక్షకు అగలేదని తేలిందని డిప్యూటీ ముఖ్యమంత్రి అన్నారు.

షెడ్యూల్డ్ జాతులవారికి, వెనుకబడిన జాతులవారికి ఈ నియమాలను సడలించడం మంచిదికాదా అని ఒక సభ్యుడు సూచించగా, ఈ కులాలకు చెందిన అభ్యర్థులకు వయస్సు విషయంలో మినహాయింపు కలదని ఇంకా నిబంధనలను సడలించాలంటే, ఆ సంగతి అతి జాగ్రత్తగా పరిశీలించవలసి వుంటుందని మంత్రి అన్నారు.

కులాలనుబట్టి అభ్యర్థులను ఎన్నుకోవడం అవాంఛనీయం కాదా అని శ్రీ కల్లూరి సుబ్బారావుగారు ప్రశ్నించగా, ప్రతి కులంలోను అర్హులైనవారు లేదనడానికి వీలులేదని, అర్హులైనవారిని ఎన్నుకొనడమే లక్ష్యమని మంత్రి అన్నారు.

పాతపట్నం తాలూకా కచేరి

పాతపట్నం తహశీల్దారు నివసించడానికై 10,000 రూపాయలతో గృహాన్ని నిర్మించడానికి అనుమతి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిందని, తాలూకాఆఫీసు భవనాన్ని నిర్మించడానికి, ఉద్యోగుల నివాసాలను నిర్మించడానికి ప్రతిపాదనలను పంపవలసిందిగా పీడబ్ల్యుడి ఇంజనీరుకు సందేశంపంపినామని, ఈ సంవత్సరం తహసీల్దారు వసతి గృహం నిర్మాణాన్ని ప్రారంభించవచ్చునని ముఖ్యమంత్రి అన్నారు.

రెవిన్యూ భూములలో నిర్మించబడిన గృహాలను గ్రామ సరిహద్దులలో చేర్చడానికి, ఆ ఇళ్లపైన రెవిన్యూ శిస్తు, వీనాటీల వసూళ్లను నిలిపివేయడానికి రెవిన్యూబోర్డు ఒక ప్రతిపాదనను పరిశీలిస్తున్నదని శ్రీ పి. విశ్వేశ్వరరావుగారి ప్రశ్నకు రెవిన్యూ మంత్రి జవాబు చెప్పారు.

వెనుకటి అసెంబ్లీ ఆమోదించిన శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారి తీర్మానాన్ని అమలు జరపడంలో విలంబన చేసిందని ప్రశ్నించగా, ఆ తీర్మానం అనుబంధ ... [illegible] ... మంత్రి సమాధాన మిచ్చారు.

చిత్తూరు జిల్లాలో తమిళ విద్యాలయాలు

శ్రీ రంగనాధ మొదలియార్ ప్రశ్నకు ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు జవాబుచెబుతూ, చిత్తూరు జిల్లాలో తమిళంలో బోధన జరిగే విద్యాలయాలు 110, తెలుగులో బోధన జరిగే విద్యాలయాలు 1,120 కలవని, తెలుగు స్కూళ్లలో 3 061 మంది, అరవ స్కూళ్లలో 312 మంది, తెలుగు స్కూళ్లలో ట్రెయినింగ్ పొందని ఉపాధ్యాయులు 193 మంది, అరవ స్కూళ్లలో ఆరుగురు వున్నారని అన్నారు.

అటవీ నిర్వహణకు సలహాసంఘం

అటవీ నిర్వహణకు సంబంధించిన విషయాలపై సలహాలివ్వడానికిగాను అధికారులు, అనధికారులు వుండగల ఒక శాశ్వత సలహాసంఘాన్ని త్వరలో నిర్మించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని నేడు ముఖ్యమంత్రి వెల్లడించారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీ సభ్యుల, ఉద్యోగుల సమష్టి సమావేశం నిన్న జరుగగా దానిలో పై విషయాన్ని ముఖ్యమంత్రి వెల్లడించారు.

అడవులలో పశువులను మేపుకు తోలే విషయమై చిక్కులు వచ్చినవని, అధికారులు కొత్త నిర్బంధాలను పెడుతున్నారని కొందరు సూచించడంతో, ఆ విషయం చర్చించడానికి నిన్న ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది.

ప్రతి గొడ్డుకు పుల్లరిని 8 అణాలనుంచి 6 అణాలకు తగ్గించాలని, ప్రతి గ్రామానికి దగ్గరగా ఒక మైలు దూరం వరకు వున్న అటవీ ప్రాంతాన్ని పశువులను మేపుకోడానికి వదిలి వేయాలని సూచించబడింది.

... [illegible] ...

కార్మిక వివాదాల సత్వర పరిష్కారం

లోక్ సభలో సవరణ బిల్లు ప్రతిపాదన

న్యూఢిల్లీ, ఆగస్టు 4—అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకున్న కార్మిక వివాదాలు త్వరగా విచారణ జరిగి పరిష్కారం కావడం కోసం ఉద్దేశించిన ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ (అప్పీలేట్ ట్రిబ్యునల్) చట్టం 1950 సవరణ బిల్లును కార్మికశాఖ ఉపమంత్రి మిస్టర్ ఆబిద్ ఆలీ నేడు లోక్‌సభలో ప్రతిపాదించారు.

1950 పారిశ్రామిక వివాదాల (అప్పీలేట్ ట్రిబ్యునల్) చట్టం 22, 23 సెక్షన్ ప్రకారం పారిశ్రామికులు, కార్మికులు పెక్కు దరఖాస్తులు పెట్టుకున్నారని, వీటి పరిష్కారంలో చాల ఆలస్యం జరుగుతున్నదని ఫిర్యాదులు కూడా వస్తున్నవని, దీనిని తొలగించడం ఈ బిల్లు పుద్దేశమని ఉపమంత్రి అన్నారు. అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు తిరిక కలిగించే పుద్దేశంతోను, త్వరగా పరిష్కారమయ్యే విధంగాను దరఖాస్తులు 1947 పారిశ్రామిక వివాదాల చట్టం కింద నెలకొల్పబడిన ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌కు బదిలీ చేసే అధికారం లేబర్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చెయిర్మన్‌కు కలిగించడానికి ఈ బిల్లు ఉద్దేశించబడిందన్నారు.

కార్మికులపట్ల యజమానుల వైఖరి

మార్పుచెందాలని కేంద్ర కార్మిక మంత్రి ఉద్బోధ

న్యూఢిల్లీ, ఆగస్టు 3—కంట్రాక్టర్లు మారుతున్న కాలాన్ని గుర్తించి భవన నిర్మాణం, తదితర కట్టడాల నిర్మాణపు పరిశ్రమలలోని కార్మికులపట్ల తమ వైఖరిని మార్చుకోవాలని కేంద్ర కార్మిక మంత్రి శ్రీ కందూభాయి దేశాయి ఆ పరిశ్రమకు చెందిన ప్రత్యేక సంఘ సమావేశంలో మాట్లాడుతూ ఉద్బోధించారు.

భారతదేశం ప్రజాస్వామిక పద్ధతులలో సోషలిస్టు సాంఘిక వ్యవస్థను నెలకొల్పుతున్నందున సోషలిస్టు సాంఘికావసర బాధ్యతలను గుర్తించి వ్యవహరించాలని, ఆ పరిశ్రమలోని సుమారు 17 లక్షల మంది కార్మికుల హక్కులను, అవసరాలను త్రోసిపుచ్చరాదని కార్మికమంత్రి చెప్పారు. రెండవ పంచవర్ష ప్రణాళిక క్రింద పారిశ్రామిక రంగంలో తీవ్రకృషి జరుగనున్నందున, యజమానుల బాధ్యత ఎక్కువవుతుందని, కార్మికుల సంఖ్య పెరుగనున్నందున యజమానులు వారి కోర్కెలను నిర్లక్ష్యం చేయరాదని శ్రీ దేశాయి ఉద్బోధించారు.

పై పరిశ్రమలోని కార్మికుల స్థితిగతులను పరిశీలించడానికి 39 మంది సభ్యులతో గల పైసంఘాన్ని యీ సంవత్సరం మే నెలలో భారత ప్రభుత్వం నియమించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, కంట్రాక్టర్ల ప్రతినిధులు, కార్మిక ప్రతినిధులు ఆసంఘంలో వున్నారు.

ఆ సంఘ సమావేశానికి కేంద్ర కార్మిక మంత్రి శ్రీ కందూభాయి దేశాయి అధ్యక్షత వహించారు. ప్లానింగు మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా, కార్మిక ఉపమంత్రి శ్రీ ఆబిద్ ఆలీ, ప్లానింగు కమిషను ప్రతినిధులు, వర్క్సు, హౌసింగు, సప్లై మంత్రిత్వశాఖ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరైనారు.

కృత్రిమ పట్టు, ఉన్ని వస్త్రాల పరిశ్రమల అభివృద్ధి

న్యూఢిల్లీ, ఆగస్టు 4—కృత్రిమ పట్టు పరిశ్రమకు, ఉన్ని వస్త్రాల పరిశ్రమకు రెండు అభివృద్ధి సంస్థలను భారతప్రభుత్వం 1951 వ సంవత్సరపు పరిశ్రమల (అభివృద్ధి, రెగ్యులేషన్) శాసనం క్రింద నెలకొల్పింది.

ఉత్పత్తి లక్ష్యాలు, ఉత్పత్తి కార్యక్రమాల సమన్వయం, అభివృద్ధి కలాపాల సమీక్ష మొదలైన వాటిని ఈ సంస్థలు నిర్వహిస్తవి. ఆ సంస్థల ప్రధానకార్యాలయాలు బొంబాయిలో వుండగలవు.

రేడియో

(ఆగస్టు 7, ఆదివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో: 6-50 ... 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాస్ నుండి; 7-30 మద్రాస్ నుండి; 8-0 (అం. వా); మధ్యాహ్నం 1 ... మద్రాస్ నుండి; 1-30 మద్రాస్ నుండి; 1-40 (హిం. తె. వా); 4-0 బొమ్మరిల్లు: పిల్లలపాట; సంజయ రాయబారం (మహాభారతం): నాటకం, తపాలసంచి, మనలో మనమాట, సెలవు; సాయంత్రం 5-30 నాటకం చిన్నసత్యనారాయణ (గా); 6-0 శ్రీ. మహామోహిని (గి): 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం: ప్రకటనలు, ధరలు, వాతావరణం; 70 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; (రెండవ భాగం); 7-30 (స్వరా); 8-0 నాటకం చిన్న సత్యనారాయణ (గా); 8-30 ప్రసంగం (అం); 8-45 (రి); 9-0 (అం. వా); 9-15 శ్రీ. మహామోహిని (గి); 9-30 'రసమయి' మృచ్ఛకటికలో చిల్లరప్రశ్నలు (మద్రాసునుండి రిలే); 9-45 (రి); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270 మీటర్లలో: 6-50 స్వాగతం; 6-55 టి కార్యక్రమ వివరణ; 7-0 వాద్యసంగీతం; 7-30 (రి), 8-0 (అం. వా); 8-10 ఎస్. కుప్పుస్వామి; మధ్యాహ్నం 1-0 ఎ. ఆర్ వాద్యగోష్ఠి; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-30 తిరుచ్చి నుండి; 3-0 కె. అయ్యరామన్ (గా); ఆర్. ఎస్. గోపాలకృష్ణన్ (వ), జి. వణ్ణుఖానందం (మృ): 4-0 (రి); సాయంత్రం: 5-30 ఎస్. రంగనాథ (గా); 6-0 (అం. వా) — స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (అం); 6-0 ఎమ్. సంబంధం—ప్రసంగం (అం); 6-45 ఆర్. పిచ్చుమణి (వి); 7-30 (రి); 7-45 టి.ఎస్. విజయలక్ష్మి; 8-30 జె. సి. హెచ్ (ఆ ప్ర); 9-0 (అం. వా); 9-15 (రి): 9-0 కడలూర్ ఎమ్. సుబ్రహ్మణ్యం; 9-45 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో: 7-0 (తె. వా) — వాతావరణ సూచన; 7-15 (రి); 7-30 పిల్లల కార్యక్రమం; 8-0 (స్వా. రి); మధ్యాహ్నం 1-30 (అం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-15 ఆ విడుపు-నిర్వహణ: న్యాపతి రాఘవరావు, రావు చిన్నపిల్లలార, ఉత్తరాలసంచి, గులాబీపువ్వు:నాటిక; పూచినపూలు ఏమన్నాయి పాట, సంగీతంలో చిక్కుప్రశ్న, పొడుపు; 4-0 (స్వా. రి); సాయంత్రం 6-15 ప్రాంతీయవార్తలు; 6-25 (స్వా. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 శ్రోతల పరిచయం. 8-30 సి. లక్ష్మీనారాయణన్ (వ): 9-15 కడలూర్ ఎమ్. సుబ్రహ్మణ్యం 9-30 'రసమయి': మృచ్ఛకటికలో చిల్లరప్రశ్నలు-ప్రసంగం:గాజులపల్లి నాస్త్రి; 9-45 (స్వా. 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో: 6-50 (రి); 6-55 కార్యక్రమ సమీక్ష; 7-0 (తె. వా); 7-15 సంగీతపాఠం: 7-30 ఎస్. కృష్ణమూర్తి (గి): 7-45 (రి); 8-0 (అం. హిం. వా); 8-30 గాత్రసంగీతం: 8-45 ఎమ్. జగన్మోహన్ (గి): 8-55 ప్రగతి వివేదిక(హిం): 9-45 బాలవినోదం: భూదానము— బుర్రకథ: మానవశరీర నిర్మాణము: శిరస్సు, తదితర అవయవాలు; కటూపురం: పాటకథ. 'పిల్లలు పంపినవి'; పిల్లల ఉత్తరాలకు జవాబులు;మధ్యాహ్నం12-30 (రి); 1-0 గాత్రసంగీతం: 1-30(రి); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 గాత్రసంగీతం: 5-45 ఎమ్. జగన్మోహన్ (గి): 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ-గీతావళి, జానపదగీతాలు: ఎస్. కృష్ణమూర్తి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ-సహకారముద్వారా వ్యవసాయ దినుసుల విక్రయం, ప్రసంగం వివిధవీధి. వార్తలు, అభిప్రాయాలు: 8-0 మన పన్నుల విధానం—ప్రసంగం: బి. పి. రావు; 8-15 టి. టి. సీత: 9-0 (అం. ఉ. వా); 9-30 'రసమయి'(మద్రాసునుండి రిలే); 9-45 టి.టి. సీత: 10-30 ప్రసార సమాప్తి.

భారత ప్రభుత్వము

ఆహార, వ్యవసాయ & మంత్రిత్వపు శాఖ టెండరు నెం 'XIII' బియ్యం/ధాన్యం

20042/55/PI (XIII) భారత ప్రభుత్వపు మద్రాసు ప్రాంతపు రీజనల్ డైరెక్టర్ (ఫుడ్) వారు మద్రాసు, ఆంధ్ర, మైసూరు, తిరువాన్కూరు-కొచ్చిన్ రాష్ట్రములలోని రిజర్వు గోడవునుల నుండి బియ్యం/ధాన్యం కొనుగోలు చేయువారి నుండి సీలు వేసిన కవర్లలో టెండర్లు కోరబడుచున్నవి.

కాంచీపురం	100 టన్నులు
శేలం	100 టన్నులు
కిన్నసూరు	500 టన్నులు
మైసూరు	800 టన్నులు
మట్టన్ చ్చేరి	7,000 టన్నులు
క్విలాన్	2,000 టన్నులు
తిరువేంద్రం	1,000 టన్నులు
తిరుచ్చూరు	600 టన్నులు
ఆళెప్పి	1,000 టన్నులు
ఆనడి	3,000 టన్నులు
విశాఖపట్నం	2,000 టన్నులు
మొత్తం	18,100 టన్నులు

టెండర్లు 1955 సం. ఆగస్టు నెల 16 వ తేదీలోగా రీజనల్ డైరెక్టరు (ఫుడ్) గవర్నమెంటు ఆఫ్ యిండియా - మద్రాసువారికి చేరునట్లుగా పంపుకొనవలెను. టెండరు ఫారములు, నియమములు గల టెండరు ఫారములు రీజనల్ డైరెక్టరు (ఫుడ్) మద్రాసు,41, వైట్ రోడ్డు, రాయపేట - మద్రాసు 14. అసిస్టెంటు డైరెక్టరు (ఫుడ్) సెంట్రల్ ... [illegible] ... ఎ. సి. 502 (21)



అతనికి కావాలిట జె బి JB గ్లూకోస్ బిస్కట్

తయారు చేయువారు: జె. బి. మంగారాం & కంపెనీ హైదరాబాద్ (దక్కన్)

మద్రాసు ఆఫీసు: 35/37, తంబుచెట్టి వీధి,

బెజవాడ డిస్ట్రిబ్యూటర్లు: ఏ. ఎల్. షా ఇండియా ట్రేడింగ్ శివాలయం వీధి.

హైదరాబాద్ & సికింద్రాబాద్ డిస్ట్రిబ్యూటర్లు: కె. మోతీరాం అండ్ కంపెనీ.

ప్రకాశవంతమైన గృహములకె







సిరోలిన్ మీ దగ్గుకి కారణము నిర్మూలము చేస్తుంది — మీ దగ్గుటను ఆపుట మాత్రమే కాదు

సిరోలిన్ మీకు దగ్గును కలిగించే అపాయకరమైన రోగ క్రిమును నిర్మూలిస్తుంది

దగ్గుకు నిరపాయమైన కుటుంబ ఔషధము

పంటల పశుల స్థిరీకరణకు పథకం

ద్వితీయ ప్రణాళికలో ఆంధ్రకు ప్రత్యామ్నాయ పథకాలు

కర్నూలు, ఆగస్టు 3— వ్యవసాయోత్పత్తి పంటల ధరల స్థిరీకరణకు ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించాలని ఆశిస్తూ, కింద పద్ధతులను అనుసరించవచ్చునని ఆంధ్ర ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్లు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ప్రతిపాదన వలన తెలుస్తున్నది.

ఆంధ్ర ప్రభుత్వం సూచిస్తున్న పద్ధతులు యివి:— సామ్యమైన సంపదపరంగా వ్యవసాయార్థిక వ్యవసాయ విభిన్నముఖాలలో వ్యాపింపజేయడం; వాణిజ్యపు పంటలను పరివిగా పండింపజేయడం; పట్టణాలకు పల్లెలకు మధ్య ఆర్థిక విషయాలలో సన్నిహితత్వం సమకూర్చడం, ప్రతి కుటుంబానికి ఆదాయం పెంచే కార్యక్రమాలను అమలు జరపడం, సర్వవిధాలా వ్యవసాయోత్పత్తులను పెంచడమేకాక, పశుపోషణకు, సహకారోద్యమ వ్యాప్తికి అనువైన అన్ని రకాల చర్యలను తీసుకోవడం.

బియ్యం సప్లయిలో ఆంధ్రరాష్ట్రం ఇప్పటికే స్వయంపోషకంగా వుంది. ఇకనుంచి నాణ్యమైన బియ్యాన్ని తయారుచేయడం, ఎగుమతులు పెంచడానికి పూనిక చూపగలరు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద పొగాకు పంట పెరుగుదలను ఉద్దేశించడం లేదు.

చెరకు పంట విషయంలో, కొత్త ప్రాజెక్టు ప్రాంతాలలోను, కొత్తగా పంచదార ఫ్యాక్టరీలను ప్రారంభించే ప్రాంతాలలోను ఈ పంటలను ప్రోత్సహించదలచారు.

ప్రజలకు పుష్టికరమైన ఆహారాన్ని అందజేయడానికి అనువుగా పాలు, గుడ్లు, మాంసం, చేపలు వగైరాల అభివృద్ధికి కొన్ని పథకాలు తయారు చేశారు. వీటి ప్రకారం 2,300 ఆంబోతులను, 6,000 ఆవులను, 8,000 గేదెలను, 1500 మగ మేకలను, 9,000 ఆడమేకలను, 3,600 పొట్టేళ్ళు, 32,000 కోడిపుంజులు, 32,000 కోడిపెట్టలు, రెండు లక్షల గుడ్లు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద పంచిపెట్టదలుస్తున్నారు.

పాల సప్లయిని పెంచడానికిగాను రెండు పాలపరిశ్రమ కేంద్రాలను, కర్నూలు జిల్లాలోను, మరొకటి గుంటూరు జిల్లాలోను ప్రారంభించ దలుస్తున్నారు. విశాఖపట్టణంలో ప్రస్తుతం ఒక పాల పరిశ్రమ కేంద్రం వుంది. ఇండియా వ్యవసాయ పరిశోధనశాఖవారు దేశంలో మొత్తం తొమ్మిది పాలపిండి ఫ్యాక్టరీలను ప్రారంభించదలుస్తున్నారు. అందులో రాష్ట్రానికి కేటాయించగలరని ఆశించబడుతున్నది.

హిందూపురంలో గొర్రెల పోషణ

వాటికి సంబంధించిన మరొక పరిశోధన శాఖ, రెండు గో పథకములను, ఇండియా ప్రభుత్వం ఆధ్వర్యాన కోళ్ళ అభివృద్ధికి 16 కేంద్రాలను ప్రారంభించదలుస్తున్నారు.

రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ఉద్దేశించిన 20 స్కీములలోను 14 స్కీములు కృష్ణ... రాష్ట్రంలోని మత్స్య పారిశ్రామికులు లక్షమంది వున్నారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక గడువులో విశాఖపట్టణంలో సముద్రంలోతుగా వెళ్ళి చేపలుపట్టే కేంద్రాన్ని ఒకదానిని కేంద్రం ప్రారంభించనున్నదికూడా.

రాష్ట్రంలో మొత్తం 14,500 చదరపు మైళ్ళ అడవులు వున్నవి. అడవుల విస్తీర్ణాన్ని 17,450 ఎకరాలవరకు ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద పెంచదలుస్తున్నారు.

మద్రాసులోని ఆఫీసులకు కర్నూలులో భవనాలు

ద్వితీయప్రణాళికలో 230 లక్షల కేటాయింపు

కర్నూలు, ఆగస్టు — ప్రస్తుతం మద్రాసులో వున్న ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ, ఆఫీసులకు భవనాలను కట్టడానికి ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద 230 లక్షల రూపాయలను వుంచారు. ప్రస్తుతం గుడారాలలో, ఉద్యోగులకోసం 120 లక్షల రూపాయల ఖర్చుతో 1,586 కట్టడాలను కర్నూలులో కట్టడానికి కూడా సంకల్పించారు. ఈ భవనాలను, సిబ్బందికి క్వార్టర్లను నిర్మించడం రెండు సంవత్సరాలలో పూర్తికాగలదని భావిస్తున్నారు కూడా. మద్రాసులో వున్న ఆఫీసులకు నెలకు 15 వేల రూపాయల అద్దెల కింద చెల్లిస్తున్నారు.

కర్నూలులో కట్టదలుస్తున్న ఆఫీసు భవనాలకు ఖర్చులను, వాటినుంచి రాగల అద్దెల మొత్తంలో భర్తీ చేయగలరట కూడా.

ప్రాంచవర్ష ప్రణాళిక గడువులో 88 లక్షలు ఖర్చుచేసి 1606 కట్టడాలను కట్టారు. 1955 బడ్జెట్టులో మరికొన్ని భవనాలకు గాను లక్ష అయిదువేల రూపాయలు కేటాయించారు కూడా.

స్టేట్ బ్యాంకి నిర్వహణ

ఆర్డినెన్సు స్థానంలో లోక్ సభలో బిల్లు ప్రతిపాదన

న్యూఢిల్లీ, ఆగస్టు 4— నేడు లోక్ సభలో స్టేట్ బ్యాంకి బిల్లుపై చర్చలు జరిగినప్పుడు రక్షణశాఖ ఆయవ్యయ మంత్రి శ్రీ ఎ. సి. గుహ జవాబు చెబుతూ ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేయడంలో కలిగిన చిక్కులను ప్రభుత్వం గుర్తించలేకపోయిందని అంగీకరించారు. ఈ లోపానికి బాధ్యత కొంత పార్లమెంటు సభ్యులది కూడా వుందని, స్టేట్ బ్యాంకి బిల్లుపై 20 గంటల చర్చలు జరిగినా, ఈ ఇబ్బందులను సభ్యులు గుర్తించలేకపోయారని అన్నారు.

అంతకుముందు శ్రీ గుహ ఇండియా స్టేట్ బ్యాంకి సవరణ బిల్లును ప్రతిపాదించారు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తిపాస్తుల మార్పిడి సందర్భంలో న్యాయశాస్త్రరీత్యా కలిగిన చిక్కులను తొలగించడానికి ఇండియా ప్రెసిడెంట్ జారీచేసిన ఆర్డినెన్సుకు చట్టరూపం ఇవ్వడానికి ఈ బిల్లు వుద్దేశించబడింది.

చర్చలలో శ్రీయుతులు ఎన్. బి. చౌదరి, ఎం. ఎస్. గురుపాదస్వామి, ఎ. ఎం. థామస్ మున్నగువారు పాల్గొన్నారు.

యు. పి. నదులకు కొత్త వరద

లక్నో, ఆగస్టు 4— ఉత్తర ప్రదేశ్ లో గాగ్రా, రప్తీనదులు మరికొంత పొంగినట్లు ఈ రెండూ పొంగడంవల్ల 500 గ్రామాలకు వరద ప్రమాదం ఏర్పడినట్లు ఇక్కడికి వార్తలు వచ్చినవి.

గోరఖ్ పూర్ జిల్లాలోని మహరాజ్ గంజ్ తాలూకాలో వరద తగ్గిపోయింది. మిగతా తాలూకాల పరిస్థితి అలాగే వుంది. ఇరిగేషన్ శాఖమంత్రి వరదపీడిత ప్రాంతాలలో పర్యటించి వచ్చారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో విద్యా కార్యక్రమాలు

కొన్ని మార్పులు సంభవమట

న్యూఢిల్లీ, ఆగస్టు 4— ప్లానింగ్ కమిషన్ విమర్శలుబట్టి, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు బట్టి ద్వితీయ పంచవర్ష ప్రణాళిక భాగంగా కేంద్ర ప్రభుత్వం తలపెటిన విద్యా కార్యక్రమాలలో చేయనగు మార్పులు గురించి ఆగస్టు 5, 6 తేదీలలో ఇక్కడ జరుగనున్న రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శుల, డైరక్టర్ల సమావేశంలో చర్చించబడుతుంది.

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి ప్రొఫెసర్ హుమాయూన్ కబీర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.

కొన్ని కార్యక్రమాల గడువు పొడిగించడం, కొన్ని ప్రణాళికల అమలును వాయిదా వెయ్యడంవంటి ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు రాగలవు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు తలపెటిన విద్యా కార్యక్రమాలు ఢిల్లీ ఆశయాలకు అనుగుణంగా వున్నవా లేవా అన్న విషయం కూడా చర్చించబడుతుంది.

ఉపాధ్యాయుల జీతాలు పెంచడం, వెనుకబడిన రాష్ట్రాల విద్యావసరాలు తీర్చడం వంటి సమస్యలు కూడా చర్చకు రాగలవు.

బొంబాయిలో నిరుద్యోగ సమస్యా పరిష్కారం

ముఖ్యమంత్రి హామీ

బొంబాయి, ఆగస్టు 3— బొంబాయి రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ, కొద్దిపాటి వేతనాలపైనైనా సరే ఉద్యోగాలు కల్పించగలమని ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయి నేడు హామీ యిచ్చారు.

ప్రతిజిల్లాలోను నిరుద్యోగులకు పనులు కల్పించడానికై కొంత మొత్తం కేటాయించబడుతుందని, వచ్చేయేటి బడ్జెట్లో ఇందుకు తగువసతి చూపబడగలదని ఆయన వివరించారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక వ్యయం

న్యూఢిల్లీ, ఆగస్టు 4— బొంబాయిరాష్ట్రం తలపెట్టిన ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అమలుకు, కేంద్రం ప్రోత్సాహించగల కార్యక్రమాల అమలుకు మొత్తం 350 కోట్ల రూపాయల వ్యయం కాగలదని అంచనా వేయబడింది.

బొంబాయి ప్రభుత్వం మొదట 507 కోట్ల రూపాయల వ్యయానికి చిత్తు ప్రణాళిక నొకదానిని తయారుచేసింది. దీనిపై గత వారం ప్లానింగ్ కమిషన్ సభ్యులు శ్రీ మొరార్జీ దేశాయ్ తో చర్చించి 350 కోట్ల రూపాయలకు పరిమితమయేటట్లుగా ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తున్నది.

అర్థిక, సాంఘిక ప్రజాస్వామ్యం

రాజకీయ ప్రజాస్వామ్య పటిష్టతకు అవసరమని శ్రీ ఢేబర్ వివరణ

కర్నూలు, ఆగస్టు 3— "ఆంధ్రులు ప్రజాస్వామ్య పద్ధతిలో అగ్రేసరులుగా పోరు సాగించారు. దేశంలోని దారిద్ర్య పిశాచాలపై కూడా వారు తమ పేరు నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను" అని కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ యు. యన్. ఢేబర్ నిన్న సాయంకాలం ఇక్కడ కోల్స్ మెమోరియల్ హైస్కూలులో జరిగిన బహిరంగ సభలో చెప్పారు.

సభకు సుమారు అయిదు వేలమంది వచ్చారు. డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు, మంత్రులు శ్రీయుతులు డి. సంజీవయ్య, ఎ. బి. నాగేశ్వరరావుగార్లు పెక్కుమంది కాంగ్రెసు నాయకులు సభావేదికపై ఆసీనులైనారు.

కర్నూలు పట్టణకాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ తిమ్మయ్యచెట్టిగారు సభకు అధ్యక్షత వహించారు.

శ్రీ ఢేబర్ తన ఉపన్యాసంలో గత ఎన్నికలలో కాంగ్రెసు చరిత్రాత్మకమైన విజయం సాధించినందుకు ఆంధ్రులను అభినందించారు. ఆంధ్రలో ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యంలో విశ్వాసంగల శక్తులకు, అట్టి నమ్మకంలేని శక్తులకు జరిగిన సంగ్రామమన్నారు. ఆంధ్ర ప్రజానీకం తప్పటడుగు వేసి, కమ్యూనిస్టులకే వోటువేసివుంటే చరిత్ర గతి ఏవిధంగా మారిపోయేదో ఊహించడం అసాధ్యంగా వున్నదన్నారు.

సాంఘికంగాను, ఆర్థికంగాను ప్రజాస్వామ్యం సుప్రతిష్ఠితం కానిదే, రాజకీయ ప్రజాస్వామ్యానికి భద్రత వుండజాలదని కాంగ్రెస్ అధ్యక్షుడు వక్కాణించారు.

అలనాడు శ్రీ కృష్ణభగవానుడు గోవర్ధనగిరి నెత్తి పట్టుకున్నట్టుగా నేడు మన ప్రధాని నెహ్రూ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు తమ బాధ్యతను గుర్తించి నెహ్రూకు అండగా నిలబడాలి; ఆయన కోరేవిధంగా సహకరించాలి. నెహ్రూ మనకు నాయకుడుగా లభించడం మన మహద్భాగ్యమన్నారు.

మన దేశానికి గల నైసర్గిక వస్తు సంపద మరేదేశానికీ లేదన్నారు. ప్రజలలో పాతుకొనివున్న కులతత్వాన్ని శ్రీ ఢేబర్ నిశితంగా విమర్శించారు. ఎవరు కేపిటలిస్టులో ఎవరుకాదో నిర్ణయించడం కష్టమన్నారు. కేపిటలిస్టులు కొంద రున్నమాట నిజమే. కాని, ఇతరులు కూడా కేపిటలిస్టు పంథాలోనే ఆలోచిస్తుంటారు. "మీరు నేను కూడా దానికి దూరంగా లేము" అని చెప్పారు. ఆ తప్పు ఆవిధంగా ఆలోచించడం మనకు నేర్పిన సామాజిక వ్యవస్థలో వున్నదని వివరించారు. ఆయన యింకా ఇలా చెప్పారు:—

"ఈ మనం కొత్త పాఠాలు, కొత్త విషయాలు నేర్చుకొనవలసివున్నది. అభ్యుదయానికి రెండే రెండు మార్గాలు కలవు. ఒకటి, ఆటంకాలుకు లొంగిపోయే స్వార్థపరత్వం: రెండు: కాంతి సౌఖ్యాలు ప్రసాదించే సేవామార్గం. సోషలిస్టు సమాజ వ్యవస్థ అంటే అమాయకులకు, పేదలకు సేవ చేసే అవకాశం కలిగించడం తప్ప మరేమీకాదు. ఆ పద్ధతినే ద్వితీయ పంచవర్ష ప్రణాళిక తయారు చెయ్యబడింది. దేశంలోని ప్రజలందరు తమ శక్తి వంచన లేకుండా సేవకు పూనుకుంటే, అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ప్రజలు దేశం తమదని గుర్తించాలి. గ్రహించి దేశం అభివృద్ధికి తదనుగుణంగా శ్రమపడి పని చెయ్యాలి."

సభాధ్యక్షులు శ్రీ కె. సి. తిమ్మయ్యచెట్టిగారు వందన సమర్పణ చేశారు.

రవీంద్రుని వర్ధంతి

ఆగస్టు 7 వ తేదీని

మద్రాసు, ఆగస్టు 4— మద్రాసులోని టాగూరు అకాడమీ ఉపాధ్యక్షులు డాక్టర్ జి. వి. సీతాపతిగారు ఇలా వ్రాస్తున్నారు:—

"విశ్వకవి, తత్వవేత్తఅయిన శ్రీ రవీంద్రుని వర్ధంత్యుత్సవం ఆగస్టు 7 వ తేదీని జరపడానికి జులై 24 వ తేదీని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారి అధ్యక్షతను జరిగిన అకాడమీ సమావేశంలో తీర్మానించబడింది.

"రవీంద్రనాథటాగూర్ 1941 వ సంవత్సరం ఆగస్టు 7 వ తేదీని స్థూలదేహాన్ని చాలించారు."

"మే 9 వ తేదీని అకాడమీ యాజమాన్యాన టాగూరు జయంత్యుత్సవం జరుపబడింది."

"టాగూరు వర్ధంత్యుత్సవ సందర్భంలో అకాడమీ ఆధ్వర్యాన హిందీ ప్రచారసభలో నాటి ఉదయం 8 గంటలకు సభ జరుపబడుతుంది. మద్రాసులోని వివిధ సాంస్కృతిక సంస్థలు ఆగస్టు 7 వ తేదీని టాగూరు వర్ధంత్యుత్సవం జరుపవలసిందిగా అకాడమీ తరపున కోరుతున్నాను."

శ్రీ జవ్వాజి సుబ్బరాయగుప్త సిద్ధాంతిగారికి సన్మానం

విజయవాడ ఆగస్టు 4— దక్కన్ [illegible] "[illegible]" శ్రీ జవ్వాజి సుబ్బరాయ గుప్తగారికి సన్మాన మహోత్సవం ఈ నెల 7 వ తేదీ ఆదివారం నాడు విజయవాడ కొత్తపేట హిందూ హైస్కూలు భవనంలో శ్రీ దేశిరాజు సుబ్బారావుగారి (విజయవాడ-బాపట్ల) అధ్యక్షతను జరుగుతుంది.

[illegible] జిల్లాబోర్డు శ్రీ [illegible] సభను ప్రారంభిస్తారు.

[illegible] "[illegible] సమర్పణ" సమర్పించబడుతుంది.

పి. ఎస్. పి. కార్యవర్గం చర్యపై ఆంధ్ర లెజిస్లేచర్ పార్టీ సభ్యుల విమర్శ

కర్నూలు, ఆగస్టు 3— పార్టీనుంచి కొందరు ప్రముఖులను అన్యాయంగా తొలగిస్తూ ఇప్పటివరకు తీసుకొన్న చర్యలను ఉపసంహరించుకొని తిరిగి పరిస్థితులు యథాతథంగా నెలకొనేటట్లు చెయ్యాలని జాతీయ కార్యవర్గానికి విజ్ఞప్తిచేస్తూ ఆంధ్ర లెజిస్లేచర్ ప్రజా-సోషలిస్టు పార్టీ సభ్యులు ఒక ప్రకటన చేశారు.

ఈ ప్రకటనపై ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ సంయుక్త కార్యదర్శి శ్రీ వి. రత్నసభాపతిగారు మినహా ఆంధ్ర లెజిస్లేచర్ ప్రజా-సోషలిస్టు పార్టీకి చెందిన మిగతా సభ్యులందరు సంతకం చేశారు.

ఆంధ్ర లెజిస్లేచర్ ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ పి. వి. జి. రాజుగారి ఆదేశాన్ని అనుసరించి ప్రజా-సోషలిస్టు పార్టీలోని విధ్వంసకరమైన పరిస్థితుల పట్ల తీవ్రంగా ఆందోళన వ్యక్తపరుస్తూ ఈ ప్రకటన చెయ్యబడింది.

ఈ ప్రకటనపై సంతకం చేసిన సభ్యులలో దిగువ పేర్కొన్నవారు కలరు:—

శ్రీయుతులు కె. వి. ఎస్. పద్మనాభరాజు, దొండ శ్రీరామమూర్తి, వి. వి. సోమయాజులు, జి. రామున్నాయుడు, జి. జగన్నాధరాజు, జి. సూర్యనారాయణ, ఎం. సత్యనారాయణరాజు, ఏ. యెరుకునాయుడు, వి. ఆదినారాయణ, జి. బుస్సన్నగార్లు.

క్రమశిక్షణ పేరుతో శ్రీ మధులిమాయేను పార్టీనుంచి తొలగించడంతో పార్టీలో సభ్యులను తొలగించే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభమై చిట్టచివరకు డాక్టర్ రామమనోహర లోహియాను తొలగించడంతో పూర్తి అయినదని, ఆ పరిస్థితులు పార్టీ ఒక లక్ష్యం లేకుండా వున్నదన్న విషయాన్ని సూచిస్తున్నవని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో సోషలిస్టు ప్రభుత్వం తమిళులు భాషా ప్రాతిపదికపై ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరించలేకపోయినప్పుడు జాతీయ కార్యవర్గం న్యాయసాధకోసం తగుచర్యలను తీసుకొనడంలో విఫలమైందని కూడా ఈ ప్రకటనలో తెలియజేయబడింది.

ప్రజా-సోషలిస్టు పార్టీ జాతీయ కార్యవర్గం వారు నేడు అనుసరిస్తున్న విధానాలను గురించి విమర్శిస్తూ, సోషలిస్టుపార్టీ నేడు పార్టీ సిద్ధాంతాలకు సంబంధించిన కొన్ని మృతప్రాయమైన పద్ధతులను ఆరాధిస్తూ సోషలిస్టు సిద్ధాంతాలను సమర్థంగా అమలుపరచలేక పోతున్నదని వారు ప్రకటించారు.

అలహాబాద్ సమావేశంలో ఆమోదించిన విధానాన్ని రూపొందించిన వ్యక్తుల సందరినీ బలవంతంగా పార్టీనుండి తొలగించడానికి ప్రజా-సోషలిస్టు పార్టీ జాతీయ కార్యవర్గం యత్నిస్తున్నదని, పార్టీలోని ప్రజాస్వామ్య శక్తులను నిర్మూలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నవని కూడా ఆ ప్రకటనలో పేర్కొనబడింది.

శ్రీ ఎస్. కె. రజ్మీ రాజీనామా

న్యూఢిల్లీ, ఆగస్టు 4— ప్రజా-సోషలిస్టు పార్టీ పార్లమెంటరీ గ్రూపు సభ్యత్వానికి శ్రీ ఎస్. కె. రజ్మీ (భోపాల్) రాజీనామా చేశారు.

ఈ సందర్భంలో ఆయన ఒక ప్రకటన చేస్తూ, డాక్టర్ లోహియాను పార్టీ నుంచి తొలగించడంలో పార్లమెంటరీ గ్రూపు ప్రధాన పాత్ర వహించినట్లు తనకు తెలిసినందున రాజీనామా సముచితమని తాను భావించానని తెలిపారు.

భీమవరం తాలూకా యువజన కాంగ్రెస్ మహాసభలు ఆకివీడులో ఆగస్టు నాల్గవ వారంలో జరుగుతవి. ఈ మహాసభలకు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజు, సహకారశాఖ మంత్రి శ్రీ డి. సంజీవయ్య, మాజీమంత్రి శ్రీ పి. తిమ్మారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మొసలిగంటి తిరుమలరావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ టి. సత్యనారాయణమూర్తి, అఖిలభారత యువజన బోర్డు సభ్యులు శ్రీ కుమారసేన్ గార్లు ఆహ్వానింపబడ్డారు.

కుటుంబ నియమన కార్యక్రమాలు

ప్రత్యేక సంఘ సమావేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 4— కుటుంబ నియమన కార్యక్రమాలు, పరిశోధనల విషయ సంఘం యొక్క వచ్చే సమావేశం ఆగస్టు 19, 20 తేదీలలో న్యూఢిల్లీలో జరుగుతుంది. నగర ప్రాంతాలలోను, గ్రామ ప్రాంతాలలోను కుటుంబ నియమన కేంద్రాలను నెలకొల్పే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ధన సహాయం కోసం పంపిన అభ్యర్థనలు ఆ సమావేశంలో పరిశీలించబడగలవు. కుటుంబ నియమనకు సంబంధించిన విషయాలలో పరిశోధనలు సాగించడానికి పరిశోధక సంస్థలు, శాస్త్రజ్ఞులు కోరిన గ్రాంటుల విషయం కూడా పరిశీలనకు రాగలదు.

సంస్కృతభాషా ప్రచారిణీ సభకు చింతపల్లి జమీందారిణి విరాళం

చిత్తూరు, ఆగస్టు 5— శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటలక్ష్మి నరసమ్మ బహద్దర్ మన్నె సుల్తాన్ చింతపల్లిరాణిగారు (కొరిటెపాడు, గుంటూరు—2) చిత్తూరులోని సంస్కృత భాషా ప్రచారిణీ సభకు, రు. 116/-విరాళమిచ్చారు. వారి యుదారతను కొనియాడుతూ సంస్కృత భాషా ప్రచారిణీ సభవారు కృతజ్ఞతాభివందనములు నర్పించారు.

సభవారు ఇటి యుదారుల విశోధికముగా సంస్కృత ప్రచారమున పాల్గొన సభ్యర్థిస్తున్నారు.

150 గాలన్ల సారా పూట జప్తు

అయిదుగురి అరెస్టు

మండపేట, ఆగస్టు 3— మండపేట ప్రొహిబిషన్ సబిన్ స్పెక్టర్ మిస్టర్ యస్. ఏ. రహిం, తమ సిబ్బందితో మదికి గ్రామంపై దాడిచేసి 150 గాలన్ల సారా పూట, 120 డ్రాముల సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంలో అయిదుగురిని అరెస్టు చేశారు, దర్యాప్తు జరుగుతున్నది.

డిప్యూటీ ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం

నగరి, ఆగస్టు 4— ఆంధ్రరాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు ఈ నెల 10 వ తేదీ ఉదయం 7 గంటలకు పుత్తూరులో కారులో బయలుదేరి 9 గంటలకు గుత్తి చేరుకుంటారు. అచ్చట 9-45 గంటలకు బొంబాయి ఎక్స్ప్రెస్ లో బయలుదేరి 3-50 గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అచ్చటనుంచి సరాసరి తిరుమలకొండ చేరుకొంటారు. ఆరాత్రి అచ్చట మకాంచేసి మరుసటి ఉదయం బయలుదేరి కాళహస్తికి వెళ్తారు. కాళహస్తి తాలూకాలో శ్రీ ఎ. బలరామరెడ్డిగారు (యం. ఎల్. ఏ.) నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం 11, 12, 13 తేదీలలో పర్యటిస్తారు.

శ్రీ సంజీవరెడ్డిగారు 13 వ తేదీ అర్ధరాత్రి రేణిగుంటలో బొంబాయి మెయిలులో బయలుదేరి 14 వ తేదీ ఉదయం 9-40 గంటలకు రాజధాని చేరుకొంటారు.

పెద్దపరిమిలో హరిజన దేవాలయ ప్రవేశం

తాడికొండ, ఆగస్టు 2— తాడికొండకు మూడుమైళ్ళ దూరంలోవున్న పెద్దపరిమిలో మొన్న హరిజనులు దేవాలయ ప్రవేశం చేశారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు రెవిన్యూ డివిజనల్ ఆఫీసరు శ్రీ యల్. మారెక్కొండయ్య, మంగళగిరి డిప్యూటీ తహసీల్దారు శ్రీ యం. సుబ్బారావు, లాండ్ సేవక్ సమితి తాలూకా కన్వీనర్, శ్రీ గోగినేని నాగేశ్వరరావు, తాడికొండ పంచాయితీబోర్డు ప్రెసిడెంట్ శ్రీ త్రిపురనేని వెంకటేశ్వరరావు ప్రభృతులు పురజనులు, దేవాలయం ట్రస్టీలు, గ్రామాధికారులు పాల్గొన్నారు.

పిమ్మట హరిజనులు పబ్లిక్ బావులన్నింటిలోను నీరు తోడుకున్నారు. ప్రేక్షకుల మధ్యనుండి శ్రీ యల్. మారెక్కొండయ్యగారు అంటరానితనమును సమూలముగా పెరికివేయుటకై ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలియజేశారు.

అకాల నెరసిన జుట్టుకు కాశ్మీర్-కుసుమం
ప్రాంచి: గాంధీనగరం, విజయవాడ.



చక్కని చొక్కాకు వుండు 3 లక్షణములు
• ప్రశస్తమైన కత్తిరింపు-ప్రవీణులైన పనివారలచే
• మేలురకం వస్త్రములు
• ఆకర్షణీయమైన రంగులు-నమూనాలు.
ఆంధ్ర ఏజంటు:
N. V. SUBRAHMANYAM
GANDHINAGAR
VIJAYAWADA.

'అనాసిన్' లోని నాలుగు మందులతో మీ బాధ విముక్తిని పొందండి

అనాసిన్ లో ఇవి ఉన్నవి
1. క్వినైన్: అధికశక్తివిమ్మ మరియు జ్వరమివారిణి మొదట్లు గుండాలకు ప్రఖ్యాతి గాంచినది. జ్వరాన్ని తగ్గించడంలో మిక్కిలి శక్తిగలది.
2. కఫీన్: బంపీనానికి మరియు చిక్కిపోయినందులకు తగిన ఔషధమని విరివిగా వాడబడుతున్నది.
3. ఫినాసిటిన్: తీవ్రమైన బాధా నివారిణి జ్వరనివారిణి యని ఖ్యాతిచెందినది.
4. అసిటైల్ సాలిసిలిక్ ఆసిడ్: తలనొప్పి, మరియు అలాటి బాధలను పోగొట్టుటకు ఉపయుక్తమైనది.

ఈ నాలుగు మందులు సరిగ్గా వైద్యునిమొక్క సూచనయోగము వలె పనిచేయును 'అనాసిన్' గుండెకు హాని కలిగించదు కడుపును అలకలక చేయదు. నొప్పి, తలనొప్పి పలుదుం పన్ను నొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రంగా సురక్షితమైన మరియు దీర్ఘమైన విముక్తి కొరకు ఎల్లప్పుడూ 'అనాసిన్'నే వాడండి.

లక్షలాది మందికి బాధా విముక్తిని కలిగించును
A 44

క్రికెట్ ఆటలో పట్-పట్ చూసుప్పుడు పులకరింపు— ఫుట్ బాల్ ఆటలో గోలుపోస్టు వద్ద—హాకీ ఆటలో బంతిని వాయువేగమతో గెలిపొందు—ముష్టియుద్ధములో సమయోచిత పిడికిలిపోటు .... యిటువంటి రసవత్తర సంఘటనలు నెప్పుడూ స్వయముగా చూడజాలరు. కాని వీటన్నిటి ప్రత్యక్ష వ్యాఖ్యానమును పుస్తకున్నట్లు పడకకుర్చీలో పడుండి మీరానందించవచ్చు.

EVEREADY TRADE MARK

మీరింత రేడియోతో క్రీడాలోకపు విశేషములను మీ యింటి నుండి తెలుసుకోండి.

"ఎవరెడి" రేడియో బ్యాటరీలు మీ రేడియో సెట్టుకు మిక్కిలి శ్రేష్టమైనవి
నేషనల్ కార్బన్ తయారు
NCR 313



ఇంటిలో 'డెట్టాల్' వుంచండి
'డెట్టాల్'ను అందరికి అందుబాటుగా మీయింట వుంచుకొనండి. మీ శరీర, గృహపరిశుభ్రతకు 'డెట్టాల్' వాడండి. (రోగిగదిలో సబ్బుపైన 'డెట్టాల్' చల్లండి). అశుభ్రతను, క్రిమిదోషమును సూచించు దుర్వాసనలు, మురికి కాలువలు, తదితర ప్రదేశముల నుండి వెలువడినపుడు 'డెట్టాల్' వాడండి.

పిల్లలు ఆడపాటలలో నిత్యము దెబ్బలుతగిలి గాయపడుదురు. ఆ గాయమునకు 'డెట్టాల్'తో శుభ్రము చేయండి. అది పూర్తిగా నిరపాయమైన, నువాసనగల క్రిమిసంహారిణి. 'డెట్టాల్' వుపయోగమును మీ పిల్లలకు చెప్పి 'డెట్టాల్' వారి ఆరోగ్యమును సంరక్షించుకొనునట్లు అలవాటు చేయండి.

గడ్డము చేసుకొనుటకై వుపయోగించు నీటిలో 'డెట్టాల్' కలపండి. సూక్ష్మముగా తెగినా, రక్కుటలు పడినా దాని క్రిమి విధ్వంసక గుణము మిమ్ము లను క్రిమిదోషమునుండి రక్షించును. 'డెట్టాల్' గొంతునొప్పికి, గొంతు పిడుగుకొనుటకు మిక్కిలి శ్రేష్ఠమైనది.

ఉచితము
అట్లాంటిస్ (ఈస్టు) లిమిటెడ్, డిపార్టుమెంట్ ఎ. బి-2 పోస్టుబాక్సు 664, కలకత్తా-1 కు వ్రాసి "Modern Hygiene for Women" (స్త్రీల ఆధునిక ఆరోగ్య విధానము) అను పుస్తకమును పుచితముగా పొందండి.

త్వరగా— 'డెట్టాల్' తీసుకురా

మన దుట్టాయున్న అసంఖ్యాకముగు క్రిములలో ఎన్నో వ్యాధిని వుద్భవింపజేయునని మీకు తెలిసిన, సూక్ష్మమైన గాయమునకు రక్కులునైనా మీరు ఎంతమాత్రము వుపేక్షించరు. ఈ కారణాన క్రిమిని మీరిపోని గాయమునైనను క్రిమిదోషమునకు గురిచేయగలవు. 'డెట్టాల్' వుపయోగించి మిమ్ములను, మీ కుటుంబమును క్రిమిదోషమునుండి సంరక్షించుకొనండి. ప్రసవమునపుడు గర్భాశయద్వారము ఏమాత్రము గాయపడినా ప్రసూతి జ్వరము వచ్చే ప్రమాదం గొప్పదానికనుక కలుగగలదని డాక్టర్లు నిరపాయమైన 'డెట్టాల్'ను వాడమని సిఫార్సు చేయుదురు.

వ్యాధి ఏర్పడమే నివారణకంటె చాలవుత్తమము
'DETTOL' డాక్టర్లు వాడు క్రిమిసంహారిణి
AEL 181

సంగ్రహ ప్రకటనలు

టెండరు నోటీసు

రాజమండ్రి పురపాలక సంఘ ఆరోగ్య శాఖలో పనిచేయుచున్న ఆడ పనివాళ్ళకు పంచిపెట్టుటకు 366 నేత చీరెలు కావలెను.

"తెలుపు లేక నీలకడ అయిన రంగు గలిగి, ఖచ్చితముగా 14 మూరగలది, బొద్దు అంచు గలది, 40 నెంబరు సన్నపు పేక నూలుతో నేసినది. ఒకొక్క చీరెగాని. మొత్తము చీరెలు ఎంత మొత్తమునకు సరఫరా చేయుదురో వివరములు తెలుపుచు సీలువేసిన టెండర్లు 13-8-1955 తేదీ సాయంత్రం 4 గంటల లోపున మునిసిపల్ కమిషనరువారికి అందజేయవలెను.-

యస్. కృష్ణమూర్తి,
మునిసిపల్ కమిషనరు.

కోర్టు నోటీసు

రేపల్లె డిస్ట్రిక్టు మునసబు కోర్టులో ఒ. ఎస్. 42/49 ఇ.పి 10/55

వాది:—తొండూరు సోమయ్య అనే రామస్వామి

ప్రతివాదులు:—జిడుగు సుబ్బారావు వగైరాలు.

వాది తనఖా డిక్రీనిబట్టి తనఖాఆస్తి వేలం నిమిత్తమూ, ఆస్తికి ధర తగ్గించుమనీ, 4 వ ప్రతివాదిని మేజరుగా డిక్లేరు చేయమనీ, వాదికి పాట పర్మిషన్‌కూ వగైరా పిటిషన్‌లు దరఖాస్తు చేసినాడు. ప్రతివాదులు నోటీసులు పుచ్చుకొనక తప్పించుకొనుచున్నారు. కోర్టువారు 11—8—55 కు వాయిదా వేసినారు. ఆనాడు ప్రతివాదులు ఆక్షేపణలు తెలియపరచుకొనని యెడల పరోక్షమందు తీర్మానించబడును—

వేమూరు వెంకటేశ్వర్లు గారు,
వాది తరఫు వకీలు, రేపల్లె.

ప్రకటన

ఇందుమూలముగా తెలియచేయుటం ఏమనగా నేను మైనరుగా వుండినపుడు, మా మేనమామ అయిన కొత్తూరు నారాయణశెట్టి గడచిన 16 సంవత్సరములుగా గార్డియన్‌గా వుంటూ నాపేర లావాదేవీలు చేస్తుండెను. నేను మేజరు అయినాను. 23—7—55 వ తేదీనుండి నేను, మా మామ అయిన కొత్తూరు నారాయణశెట్టి వేరు పడిపోయినాము. కాబట్టి పై తేదీనుండి మా మామ నారాయణశెట్టి నాపేర జరుపు లావాదేవీలకు నేనుకాని, నా ఆస్తిపాస్తులుకాని జవాబుదారియుండబోవని తెలియచేస్తున్నాను.

ఖండే స్వామిశెట్టి S/o ఖండే వెంకయ్యశెట్టి, గోనెగండ్ల పి. ఒ. కర్నూలుజిల్లా 1-8-55.

ఆంధ్ర రాష్ట్రంలో కాంపౌండర్లకు శిక్షణ

ఆంధ్ర రాష్ట్రంలోని ఆసుపత్రులలో కాంపౌండర్ల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. జిల్లా మెడికల్ ఆఫీసర్లు, ఆసుపత్రుల సూపరింటెండెంటులు ఈ దరఖాస్తులను స్వీకరించే ఆఖరి తేదీ 1-9-55. వివరాలకు: ఆంధ్ర గెజెట్ 21-7-55 తేది సంచిక పార్టు III లోని 479, 480 పేజీలు చూడండి.

మేనేజర్ కె. ఎన్. రావు,
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (ఆంధ్ర)
మద్రాసు, 31-7-55.

కావలెను

సెంట్లు తయారుచేయు నిపుణుడు కావలెను. కావలసిన జీతం వివరాలతో పోస్టు బాక్సు నెం. 1829 మద్రాసు - 1 కి వ్రాయవలెను.

క్రీడాలోకం

రంజీట్రోఫీ పోటీ

ఈ యేడు గుంటూరులో జరుపబడుతుందట

గుంటూరు, ఆగస్టు 3—

ఆంధ్రా క్రికెట్ సంఘం అత్యవసర సర్వసభ్య సమావేశం క్రిందటి శనివారం ఉపాధ్యక్షుడు శ్రీ జి. వి. పున్నయ్యశాస్త్రిగారి అధ్యక్షతను ఇక్కడ జరిగింది.

గౌరవ ప్రధానకార్యదర్శి శ్రీ వై. అబద్దయ్యగారు వార్షిక నివేదికను సమర్పిస్తూ తమ సంఘానికి ఈయేడు స్కూల్సు టోర్నమెంటు కమిటీలో సభ్యత్వం ఇవ్వబడిందని వెల్లడించారు.

ఆంధ్రా క్రికెట్ సంఘం ఈయేడు గుంటూరులో రంజీట్రోఫీ పోటీ నిర్వహించాలని ఇండియా క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది.

రాష్ట్రీ క్రికెట్ పోటీలు, ఉత్తర, దక్షిణ ఆంధ్ర క్రికెట్ పోటీలు నిర్వహించడానికి, క్రికెట్‌లో ఉన్నత శిక్షణ ఇప్పించడానికి సత్వర చర్యలు తీసుకోవలసిందిగా కార్యవర్గాన్ని కోరుతూ సభలో ఒక తీర్మానం చెయ్యబడింది.

గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్సును ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ పోటీలకు వినియోగించడానికి అనుమతి యివ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఇంకొక తీర్మానం చెయ్యబడింది.

క్రింది కార్యవర్గం ఎన్నుకోబడింది:

అధ్యక్షుడు: డాక్టర్ విజయ ఆనంద్ (విజయనగరం మహారాజకుమార్), ఉపాధ్యక్షులు: శ్రీ జి వి. పున్నయ్యశాస్త్రి, శ్రీ ఆర్. వి. సత్యనారాయణరాజు, శ్రీ బి. వి రామానుజం, శ్రీ బి. రామచంద్రరావు, శ్రీ జాగర్లమూడి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి—శ్రీ వై. అబద్దయ్య, కోశాధికారి, డాక్టర్ సి రామదాస్.

మాండలిక కార్యదర్శులు:—ఉత్తర మండలం—శ్రీ భాస్కరన్, మధ్యమండలం—శ్రీ పి ఎస్. శాస్త్రి, దక్షిణ మండలం—శ్రీ ధర్మారావు.

క్రింది క్లబ్బుల ప్రతినిధులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోబడినారు:

హోవెల్ క్లబ్బు, తెనాలి; గుంటూరు క్రికెట్ క్లబ్—గుంటూరు; గుంటూరు రిక్రియేషన్ క్లబ్—గుంటూరు, గాంధీ మెమోరియల్ క్లబ్—గుంటూరు; విశాఖపట్టణం క్రికెట్ క్లబ్—విశాఖపట్టణం; దానవాయిపేట క్రికెట్ క్లబ్—రాజమండ్రి; రైల్వే ఇన్‌స్టిట్యూట్-విజయవాడ; వి. ఎస్ సి. వెంకటగిరి; తిరుపతి క్రికెట్ అసోసియేషన్. కర్నూలు క్రికెట్ క్లబ్.

• • •

ఆస్, ఆగస్టు 3—రోగర్ మొయెన్స్ అనే బెల్జియమ్ దేశస్థుడు నేటి రాత్రి ఇక్కడ 800 మీటర్ల దూరాన్ని ఒక నిమిషం 45 6 సెకండులలో పూర్తిచేసి కొత్త ప్రపంచ రికార్డు స్థాపించాడు.

ఇంతవరకు ప్రపంచ రికార్డు ఒక నిమిషం 46 6 సెకండులు. 1939లో రుడోల్ఫ్ హార్బిగ్ అనే జర్మను స్థాపించాడు.

ద్వితీయ ప్రణాళిక మొత్తాన్ని మరికొంత తగ్గించాలని ఢిల్లీ ఆదేశం

ప్రతిపాదనలను మార్చే ఉద్దేశ్యం లేదని మంత్రి శ్రీ కళా వెంకటరావుగారి ప్రకటన

పరిశ్రమల అభివృద్ధికి అప్పులు చేయడం మంచిదని సభ్యుల సలహా

కర్నూలు, ఆగస్టు 4—

ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు నేటి ఉదయం అసెంబ్లీలో ద్వితీయ పంచవర్ష ప్రణాళికపై రెండవ రోజు చర్చ ప్రారంభం కావడానికి ముందు ప్రసంగిస్తూ, ఆంధ్ర రాష్ట్రానికి ఉద్దేశిస్తున్న ప్రణాళిక మొత్తం ఖర్చులను యింకా తగ్గించాలన్న వర్తమానం గతరాత్రి ఇండియా ప్రభుత్వం నుంచి వచ్చిందని ప్రకటించారు.

"సభవారికి అందజేసిన 214 కోట్ల రూపాయల ఖర్చు కాగల పథకంతోనే మేము ఢిల్లీకి వెళ్ళి సమాలోచనలు కొనసాగించగలము ఈ విషయాన్ని మనస్సులో వుంచుకొని సభవారు చర్చలు జరపాలని కోరుతున్నాను" అని కూడా మంత్రి శ్రీ వెంకటరావుగారు అన్నారు.

శ్రీ బి. రత్నసభాపతి (పి ఎస్ పి) గారు రాష్ట్ర ద్వితీయ ప్రణాళికపై మాట్లాడుతూ త్వరలో జరగనున్న జనరల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రణాళికను రూపొందించినటు కనిపిస్తున్నదని, మొదట్లో 800 కోట్ల రూపాయలు ఖర్చుకాగల పథకాలు రూపొందించబడగా ఆ ఖర్చు 500 కోట్ల రూపాయలకు తగ్గించబడిందని, తిరిగి ఆ ఖర్చు 244 కోట్లకు తగ్గించబడిందని పేర్కొన్నారు. ప్రజలనుంచి ప్రభుత్వం బలవంతంగా పన్నులు వసూలు చెయ్యడం కష్టసాధ్యమని, ద్వితీయ ప్రణాళికను అమలు పరచడానికిలోటు బడ్జెట్టు విధానాన్ని కొనసాగించాలని, ప్రజలనుంచి అప్పులను కూడా సేకరించవచ్చునని, పరిశ్రమలపై తగినంత పెట్టుబడిని పెట్టడానికి ప్రోత్సాహమిచ్చే నిమిత్తం ప్రయివేట్ రంగంలోని లోపాలను సరిదిద్దాలని ఆయన తెలిపారు.

శ్రీ కె వి. వేమారెడ్డి (కాంగ్రెస్)గారు మాట్లాడుతూ, మెట్ట ప్రాంతాలకు ఇరిగేషన్ సౌకర్యాలు సమగ్రంగా కల్పించబడగలవని తాము ఆశించజాలమని, కాబట్టి ఆ ప్రాంతాలలోని ఖనిజ సంపదను సద్వినియోగం చెయ్యడానికి తగు చర్యలను తీసుకోవాలని తెలిపారు. ప్రాథమిక విద్యాభివృద్ధికి, ఉపాధ్యాయుల జీతాలను పెంచడానికి అవసరమైన పథకాల విషయమై ద్వితీయ ప్రణాళికలో స్పష్టంగా సూచింపబడలేదని శ్రీ వేమారెడ్డి గారు అసంతృప్తి వెల్లడించారు. మహిళా సంక్షేమకార్యక్రమాలను విమర్శిస్తూ, ఆ శాఖలోని ఆడ ఆఫీసర్లు అలంకారప్రాయంగా మాత్రమే వున్నారని ఆయన చెప్పారు.

శ్రీమతి అమ్మన్న రాజా (కాంగ్రెస్)గారు మాట్లాడుతూ, మహిళా సంక్షేమ శాఖ కృషిని ప్రశంసించారు. ఆడ ఆఫీసర్లకు రవాణా సౌకర్యాలు కల్పించబడలేదని ఆమె ఫిర్యాదు చేశారు. ఆడ ఆఫీసర్లు ఎన్నో ప్రతిబంధకాలను అధిగమించి కృషిచెయ్యవలసి వచ్చిందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో స్త్రీల కింకా రక్షణ గృహాలు స్థాపింపబడలేదని కూడా ఆమె అన్నారు. సాంఘిక సేవా కార్యక్రమాలలో స్త్రీలు శిక్షణ పొందడానికి ఒక ట్రెయినింగ్ కాలేజీని ప్రారంభించాలని, రాష్ట్రంలో మరికొన్ని అనాథ శరణాలయాలను, వయోజన పాఠశాలలను స్థాపించాలని ఆమె కోరారు.

పరిశ్రమల స్థాపనకు అప్పుల సేకరణ

శ్రీ కల్లూరి సుబ్బారావు (డిప్యూటీ స్పీకర్) గారు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి తొలి ప్రణాళికను రూపొందించి నందుకు మంత్రిని అభినందించారు. ద్వితీయ ప్రణాళిక లక్ష్యాలు ప్రశంసనీయమైనవని, అందులో పారిశ్రామికాభివృద్ధికే ప్రాధాన్య మివ్వబడిందని, కాని, పెట్టుబడి తక్కువగా వుందని, పరిశ్రమలను స్థాపించడానికి 3% పై అప్పు పత్రాలను జారీ చెయ్యాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 16,000 గ్రామాలను కొన్ని మండలాలుగా విభజించి ఒక్కొక్క మండలానికి ఇంత సొమ్మును కేటాయించాలని ఆయన సూచించారు. ప్రతి ఫిర్కాలోను యువకులు "పోకిరీలు" కాకుండా నివారించడానికి పాఠశాలలను ప్రారంభించాలని ఆయన అన్నారు. జాతీయ వికాస విస్తరణ సేవాకేంద్రాలలోను, కమ్యూనిటీ ప్రాజెక్టులలోను అనధికారుల ప్రాబల్యాన్ని పెంచడానికి అనధికార ఏజెన్సీలను నెలకొల్పాలని, విద్యా విధానంలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని, జనాభాలో నూటికి 52 వంతుల వరకు వున్న స్త్రీలలో విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమివ్వాలని ఆయన పేర్కొన్నారు.

శ్రీ పుత్సల సత్యనారాయణ (కమ్యూనిస్టు) గారు మాట్లాడుతూ, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సహకరించనిదే ప్రణాళిక విజయవంతం కాజాలదని, నిరుద్యోగ నిర్మూలనానికి ఫ్యాక్టరీలను, కుటీర పరిశ్రమలను ఇతోధికంగా స్థాపించాలని, రాష్ట్రంలో ఇప్పుడున్న ఫ్యాక్టరీలు ప్రమాణం మేరకు పూర్తిగా పనిచేసేటట్లు చెయ్యాలని ఆయన తెలిపారు. ఆంధ్రలో ఏడు నూలు మిల్లులు కలవని, ఒక్కొక్క దానిలోని కదుళ్ళ సంఖ్యను 25,000 వరకు పెంచాలని ఆయన కోరారు. వ్యవసాయపు పనులు లేని సమయంలో చేనేత పరిశ్రమ ఒక్కటే వ్యవసాయదారునకు పని చూపుతున్నదని, ఆ పరిశ్రమపై ప్రస్తుతం 15 లక్షల మంది జీవిస్తున్నారని 3 లక్షల మగ్గాలు పూర్తికాలం పనిచెయ్యడంలేదని, ఆ మగ్గాలు పూర్తికాలం పనిచేసిన పక్షంలో 60 కోట్ల గజాల గుడ్డ ఉత్పత్తి కాగలదని, ఆ మగ్గాలకు 9 కోట్ల గజాల నూలు అవసరమని, ఏడుమిల్లులలోను 55,000 కదుళ్ళు మాత్రమే కలవని, మగ్గాలకు అవసరమైన నూలు ఉత్పత్తి కావడానికి 35,000 కదుళ్ళు అదనంగా అవసరమని, ఈ సమస్యను ప్రభుత్వం శ్రద్ధగా పరిశీలించాలని, ఇతర రాష్ట్రాలకు ఆంధ్రరాష్ట్రం నుంచి వత్తి విరివిగా ఎగుమతి చెయ్యబడుతున్నదని, ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కదుళ్ళ సంఖ్యను హెచ్చించాలని ఆయన తెలిపారు.

చేనేత పరిశ్రమకు ఇతోధికంగా సహాయం చెయ్యడానికి ప్రణాళికలో అవకాశాలు కల్పించబడలేదని, తొలి పంచవర్ష ప్రణాళిక ముగిసినప్పటికీ నూలు ధరలు తగ్గలేదని, ద్వితీయ ప్రణాళికలో నూలుధరలను తగ్గించడానికి ఎటువంటి పథకం చేర్చబడలేదని, ధరలు ఎక్కువగా వున్నందున చేనేత పారిశ్రామికులు గుడ్డను ఉత్పత్తిచెయ్యడానికి ఎక్కువ సొమ్మును ఖర్చుచెయ్యవలసివస్తున్నదని, కుటీర పరిశ్రమలకు సంబంధించినంతవరకు ప్రణాళిక లోపభూయిష్ఠంగా వున్నదని శ్రీ సత్యనారాయణగారు తెలిపారు.

శ్రీ ఇ అయ్యప్పరెడ్డి (కాంగ్రెస్) గారు మాట్లాడుతూ, పశుగణాభివృద్ధికి సమగ్రమైన అవకాశాలు కల్పించబడలేదని, విద్యుచ్ఛక్తి సరఫరా పథకాల అమలుకు మొత్తం 40 కోట్లు ప్రత్యేకించబడినప్పటికీ ఎలెక్ట్రికల్ వస్తువులను ఉత్పత్తి చెయ్యడానికి ఎటువంటి పథకం చూపబడలేదని, రాయలసీమలో రంగుల పరిశ్రమను, రాతినార పరిశ్రమను అభివృద్ధి పరచడానికి అవకాశాలు కలవని, కాని, అందుకోసం పథకాలను రూపొందించక పోవడం శోచనీయమని తెలిపారు.

ఆంధ్రలో పరిశ్రమలను నెలకొల్పడానికి ఆర్థిక సహాయం చెయ్యవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ఆయన చెప్పారు.

అంతట సభవారు ఫలహారాలకు లేచారు.

అసెంబ్లీ నేటి మధ్యాహ్నం తిరిగి సమావేశమైనప్పుడు శ్రీ శేషాద్రి (కాంగ్రెస్) గారు మాట్లాడుతూ, తక్కావీ అప్పులను పంచే కార్యక్రమాన్ని సహకార శాఖకు అప్పగించాలని, ప్రస్తుతం అమలులో ఏర్పాటువల్ల రైతులకు సకాలంలో సహాయం అందడం లేదని తెలిపారు.

శ్రీ ఎల్. లక్ష్మణదాస్ (కాంగ్రెస్) గారు మాట్లాడుతూ, వ్యవసాయానికి కేటాయించిన సొమ్ము చాలదని, రైతులకు ఇతోధికంగా పరపతి సౌకర్యాలను కల్పించాలని, పంటల భీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని తెలిపారు. పశు పోషణ కేంద్రాలను ప్రభుత్వం నడిపిన పక్షంలో ఆదాయం కూడా లభించ గలదని ఆయన సూచించారు.

శ్రీ మూల్పూరి రంగయ్య (కాంగ్రెస్) గారు మాట్లాడుతూ ఆంధ్ర దేశంలో ఇరిగేషన్ సౌకర్యాలను పెంపొందించ దానికి గల సాధనాలన్నింటిని సద్వినియోగ పరచాలని చెక్ ఫైబర్ మిల్లులను స్థాపిస్తే చేనేత పరిశ్రమకు దెబ్బ తగులగలదని తెలిపారు.

శ్రీ శిర్ల బ్రహ్మయ్య (కాంగ్రెస్) గారు మాట్లాడుతూ, ద్వితీయ ప్రణాళిక భూమిసాయిదాలో వివిధ పథకాలను చేర్చినందుకు మంత్రిని అభినందించారు. భూమి తనఖా బ్యాంకుల వలె గృహ తనఖా బ్యాంకులను ప్రారంభించాలని, పందార బ్యాంకులను కూడా ఏర్పాటు చెయ్యాలని ఆయన కోరారు.

శ్రీ పి. వెంకటస్వామి రెడ్డి (కాంగ్రెస్) గారు మాట్లాడుతూ, ప్రణాళిక పునఃపరిశీలించబడినపక్షంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కేటాయించబడ్డ సొమ్మును తగ్గించరాదని తెలిపారు.

శ్రీ ఎం. రాజేశ్వరరావు (కాంగ్రెస్) గారు మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని సవరించవనిదే భూ స్వామ్య సంస్కరణలను-ముఖ్యంగా భూవసతికి గరిష్ఠ పరిమితి నిర్ణయించడానికి సంబంధించిన సంస్కరణలను ప్రవేశపెట్టబడజాలవని, ఈ కారణంవల్ల ఒక ఏడాదిలోనే భూస్వామ్య సంస్కరణలు ప్రవేశపెట్టబడగలవని మంత్రి చేసిన వాగ్దానం ప్రకారం ఆ భూసంస్కరణలను అమలు పరచడం సాధ్యం కాదని భావింపబడుతున్నదని తెలిపారు. వెంటనే ప్రయోజనాలను పొందడానికి అవకాశాలుగల ఇరిగేషన్ ప్రాజెక్టులనే నిర్మించడానికి పూనుకోవాలని, వాణిజ్యపు పంటల రక్షణకు సహాయ సంస్థను ప్రారంభించాలని ఆయన సూచించారు.

శ్రీ బి. వి. సుబ్బారెడ్డి (స్వతంత్ర)గారు మాట్లాడుతూ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాయలసీమ ఉపేక్షింపబడిందని, రాయలసీమ అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్య మివ్వగలదని ఆశిస్తున్నానని, ఆ ప్రాంతంలో రంగుల పరిశ్రమలను, సిమెంట్ ఫ్యాక్టరీలను నెలకొల్పాలని తెలిపారు.

శ్రీ కె.వి. రమణయ్యనాయుడు (కాంగ్రెస్) గారు మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో వ్యవసాయ డ్రెయినేజ్ పథకాలకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.

శ్రీ కొండయ్యచౌదరి (కాంగ్రెస్) గారు మాట్లాడుతూ, ప్రణాళికలో కుటుంబ నియంత్రణ పథకాన్ని చేర్చాలని, వ్యాయామ విద్య అభివృద్ధికి అవకాశాలను కల్పించాలని చెప్పారు.

శ్రీ నాదమునిరెడ్డి (కాంగ్రెస్)గారు మాట్లాడుతూ చిత్తూరుజిల్లాలో మధ్యరకం ప్రాజెక్టు

(మిగతా 2 వ పేజీలో)

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, ఆగస్టు 5—

అమ్మకం వన్ను	రు.	అ.	ప్ర.
సవరం చిల్లరధర	61	8	0
పాళ్లా బంగారం	95	10	0
మూసా బంగారం	94	8	0
వెండి నంద తులాలు	164	0	0
వెండి తులం 1-కి	1	11	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	103	106-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఎ. రెడీ		203-0-0
ఆముదం 500 తిరువత్తూరు		170-0-0
సేలమ్ లోటస్, స్వాన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14 8-0
కొబ్బరినూనె కొలంబో 37½ బ్రాండ్		
రాజా బ్రాండ్		26-8-0
ఎం. ఎస్. బ్రాండ్		26 12-0
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85-8-0	85-8-0
నైజామ్ (228 పౌనులు)	88,	88-8-0
సామర్లకోట (2కట్స్)	85-10-0	85-12-0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 4—

నేటి ఓపెనింగ్	—	33.87
నేటి క్లోజింగ్	—	33.74

1955 ఆగస్టు 6, శనివారం

మన్మథనామ సంవత్సర

శ్రావణ బహుళ తదియ

తదియ రా॥ 1-14 గంటలవరకు

శతభిష ప॥ 1-20 గంటలవరకు

వర్జ్యం: రా॥ 7-47 నుంచి 9-24 గంటలవరకు









ముస్లింలీగ్ నుంచి తన సహచరులతోపాటు ఫిరోజ్‌ఖాన్‌నూన్ రాజీనామా

లాహోర్, ఆగస్టు 4—

పశ్చిమ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి మాలిక్ ఫిరోజ్ ఖాన్ నూన్, లీగ్ అసెంబ్లీ పార్టీలోని ఆయన సహచరులు 20 మంది నేడు ముస్లింలీగ్ సభ్యత్వానికి రాజీనామా యిచ్చారు.

రాజీనామా యిచ్చినవారిలో ఇద్దరు మాజీ మంత్రులు నవాబ్ ముజఫ్ఫర్ అలీ ఖిజిల్‌బాష్, చౌదరీ అలీ అక్బర్‌ఖాన్ కూడా వున్నారు.

పశ్చిమ పంజాబ్ ముస్లింలీగ్ కార్యవర్గం నాలుగురోజుల క్రితం ఐదు సంవత్సరాలపాటు బహిష్కరించిన ముస్లింలీగ్ సభ్యులలో నూన్ ఖిజిల్‌బాష్ చౌధురీ అలీఖాన్ మున్నగు ప్రముఖులు వుండడం 'ఆంధ్రప్రభ' పాఠకులకు విదితమే.

రాజీనామా యిచ్చిన 21 మంది చేసిన సంయుక్త ప్రకటనలో ముస్లింలీగ్ ఇప్పటి నాయకత్వంలో దురదృష్టవశాత్తు ప్రజాప్రాతినిధ్యంగల ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను ధ్వంసంచేసే సంస్థగా దిగజారిపోయిందని విమర్శించారు.

ముస్లింలీగ్ కొందరు స్వార్థపరుల సాధనంగా పరిణమించిందని, వారు దాని అండతో స్వప్రయోజనాలు పూరించుకుంటూ నియంతృత్వం చెలాయిస్తున్నారని ఆ ప్రకటనలో తెలిపారు ఆ ప్రకటనలో ఇంకా ఇలా వుంది:

"స్వార్థపరులు తమ స్వప్రయోజనాలను సాధించడంకోసం తూర్పు పాకిస్తాన్‌లో ప్రభుత్వం ప్రజాదరాన్ని పూర్తిగా చూరగొంటున్న సమయంలో దానిని బర్తరఫ్ చేశారు సింధ్ బహావల్‌పూర్, పశ్చిమ పంజాబ్, సరిహద్దు రాష్ట్రాలలో కూడా ఈ విధంగానే జరిగింది. దీని ఫలితంగా పాకిస్తాన్ అంతటా నేడు ప్రజాప్రాతినిధ్యం వహించిన ప్రభుత్వమే లేకపోయింది. ఈ బాధ్యత నేటి ముస్లింలీగ్ నాయకత్వందే.

"ముస్లిం లీగ్ పునర్నిర్మాణం కోసం ముస్లింలీగ్ పథను ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనను వాయిదా వేయడంతో ముస్లింలీగ్ హైకమాండ్ ప్రజల ఎదుట నిలబడడానికి సిగ్గు పడుతున్నదని, సంసలో నూతన జవసత్వాలు చేకూర్చడానికి ఇష్టపడటం లేదని స్పష్టమైంది. ఇటీవల దేశపు పునాదులనే కదలించే సంఘటనలు జరిగినా ముస్లింలీగ్ మిన్నకుండా చూస్తున్నది. లీగ్‌లోగల ముఠాతత్వంవల్లనైతేనేమి, అధికారానికి పోటీవల్లనైతేనేమి దేశం ఆర్థికంగాను రాజకీయంగాను చాల నష్టపడింది.

"ముస్లింలీగ్ చాల అసహ్యంగా ప్రవర్తించడంవల్ల దేశం కీర్తి ప్రతిష్ఠలకు తీరని కళంకం కలిగించింది."

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO. at the "Indian Express" Pre
Old Madras Club Compound CLUB HOUSE. Mount Road, Madras.

ఆదివారం
THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 4475.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 17 సంచిక: 32
10 పేజీలు: వెల రెండణాలు
మద్రాసు: ఆదివారం
7-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800227

ఇండియా ఆఫ్రికా సాన్నిహిత్యం
—బ్యూరో స్థాపనకు నెహ్రూ హర్షం

న్యూఢిల్లీ, ఆగస్టు 6 — ఇండియాలో నివసిస్తున్న ఆఫ్రికనులు కొత్తగా ఏర్పాటు చేసుకొన్న ఆఫ్రికన్ బ్యూరో సంస్థకు ప్రధాని పండిట్ నెహ్రూ శుభాకాంక్షలను అందజేస్తూ ఆ సంస్థ, అది నిర్వహిస్తున్న 'రిసర్జెంట్ ఆఫ్రికా' పత్రిక కూడా ఇండియా ఆఫ్రికాల ప్రజలు ఒకరి నొకరు చక్కగా అర్థంచేసుకోడానికి తోడ్పడ గలవనే తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

కౌలుదార్ల రక్షణకు, కౌలు రేట్లు నిర్ణయానికి ప్రాతిపదికలు

ప్లానింగ్ కమీషన్ సూచనలు ఆంధ్ర ప్రభుత్వంచే, భూసంస్కరణల సంఘంచే పరిశీలన

స్వాధీనపు హక్కులేని భూములు కౌలుదార్లు కొనడానికి హక్కు

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, ఆగస్టు 6 —

భూ సంస్కరణల విషయంలో ప్లానింగ్ కమిషన్ వారు చేసిన సూచనలు — స్వాధీనపు హక్కు లేని భూములను కొనుక్కునే హక్కు కౌలుదారకు వుండాలను, భూఖామందులు వసూలు చేసే కౌలురేటు పండిన మొత్తం పంటలో 1/4 నుంచి 1/50 వంతుకు మించి మామూలుగా వుండరాదు వంటివి — ఆంధ్ర భూసంస్కరణల సంఘం పరిశీలించనున్నది.

ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు సాగుకు ఎక్కువ మైన కొన్ని ప్రమాణాలను [illegible] పత్రికా విలేకరులతో మాట్లాడుతూ నిర్ణయించాలని కూడా కోరుతున్నది.

భూ సంస్కరణల కమిటీ వివిధ దేశాలు [illegible] ఆంధ్ర ప్రభుత్వం కూడా వీటిని పరిశీలించ గలదని తెలియజేశారు.

ప్రస్తుతం కౌలుదార్లుగావున్న వారి కిరాయితీ హక్కులను (ఆకుపెన్సీ రైట్సు) ధృవపరచాలని కూడా ప్లానింగ్ కమిషన్‌వారు సూచించారు. ఆయితే ఇదికూడా భూస్వామి స్వంత వ్యవసాయానికి చెందిన ఏదైనా ప్రాంతానికి లోబడి జరగాలని అన్నారు. స్వంతంగా భూములను సాగుచేసుకొనేవారు మాత్రమే, కౌలుదార్లనుంచి భూములను స్వాధీనంచేసుకొవాలి. ఆ కూడా ఆయిదు సంవత్సరాల వ్యవధిలో స్వాధీనపరచుకోవాలి [illegible] స్వంతంగా వ్యవసాయం [illegible] ఏకాభిప్రాయంలో ప్లానింగ్ కమిషన్ అభిప్రాయపడుతున్నది.

స్వాధీనం చేసుకొనే హక్కులేని [illegible] విషయంలో, వాటి కౌలుదార్లు [illegible] హక్కు వుండాలనికూడా కమిషన్ అభిప్రాయపడుతున్నది. కౌలుదార్లుకొనే భూముల ధరను [illegible] చెల్లించే కౌలు రేటు [illegible] రెట్లు) కొన్ని రేటుగా నిర్ణయించి — పద్ధతిపై ఆ సొమ్మును చెల్లించి [illegible] ఇవ్వడం జరుగుతుంది [illegible] పండే పంటలో ¼ నుంచి [illegible] మించి మామూలుగా వుండ [illegible] కమిషన్ అభిప్రాయపడు [illegible]

[illegible] కమిషన్ సూచనల ప్రకార, [illegible]

భూదాన, విద్యాదానోద్యమం

మైసూరులో ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం

బెంగుళూరు ఆగస్టు 6 — మైసూరు ముఖ్యమంత్రి శ్రీ కె. హనుమంతయ్య నేడు మైసూరు రాష్ట్రం మొత్తంమీద అమలు జరపబోయే "భూదాన, విద్యాదానోద్యమానికి" ప్రారంభోత్సవం జరిపారు.

పాఠశాలంలోకం భూమిని ప్రేక్షరించడం, విద్యా ప్రదానానికి వ్యక్తులచే సేవలను సిద్ధపరచడం ఈ ఉద్యమం లక్ష్యం. ఈ ప్రారంభోత్సవం బెంగుళూరు సివారులోని మిట్రహ్మణ్యపురంలో జరిగింది.

మైసూరు రాష్ట్రంలో విద్యా ప్రదానానికి ఇదివరకే 1 500 యకరాల భూమి ఇవాలాక లభించిందని, ప్రజలు ఈ విధంగా సహాయం చేయడం నానాటికి ఎక్కువవుతున్న ప్రజల అవసరాలను ప్రభుత్వం తీర్చగలదని ఆయన అన్నారు.

సుబ్రహ్మణ్య పురవాస్తవ్యులు శ్రీ గోపాలకృష్ణశెట్టిగారు 80 ఎకరాల భూమి దానం చేశారు. విద్యా ప్రదానోద్యమంలో ఈ గ్రామంలో తొలిగౌరవం తనకు లభించినందుకు ఆయన సంతోషం ప్రకటించారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన డాకర్ [illegible] రామన్ విద్యాదానానికి భూదానోద్య [illegible]



మక్కా యాత్రనుంచి స్వదేశానికి తిరిగి వెళ్లుతూ ఇండోనీసియా ప్రెసిడెంట్ డాక్టర్ సోకర్నో కొంతసేపు ఢిల్లీ విమానాశ్రయంలో ఆగి ప్రెసిడెంట్ ప్రసాద్, పండిట్ నెహ్రూ ప్రభృతులతో సంభాషించి వారివద్ద సెలవుగైకొని వెళ్ళినప్పటి ఫోటో

ప్రాక్పశ్చిమరాజ్యాల సంబంధ బాంధవ్యాలు

తప్పక చక్కబడగలవని బుల్గానిన్ ప్రకటన

మాస్కో, ఆగస్టు 6 —

ప్రాక్పశ్చిమ రాజ్యాల సంబంధ బాంధవ్యాలను గురించి నేడు సుప్రీం సోవియెట్ సమావేశంలో ముచ్చటిస్తూ ప్రధాని మార్షల్ బుల్గానిన్ "అన్ని సమస్యలు కూడా అనుకూలంగానే పరిష్కారం కాగలవ"ని ధీమాతో ప్రకటించినప్పుడు సభ్యులు [illegible]

విదేశ రాయబారులకు బుల్గానిన్ ఆహ్వానం

ఆదివారంనాడు తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా

మాస్కో, ఆగస్టు 6 — వచ్చే ఆదివారం నాడు తన గ్రామీణ నివాసంలో తన ఆతిథ్యం స్వీకరించి తనతో కలిసి కులాసాగా గడపవలసిందిగా కోరుతూ సోవియెట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ నేడు మాస్కోలోని విదేశాల రాయబారులను ఆహ్వానించారు.

విదేశాల రాయబారులకు సోవియెట్ ప్రధాని ఇటువంటి ఆహ్వానం పంపడం ఇదే ప్రథమం.

ఈ ఆహ్వానాన్ని సోవియెట్ విదేశాంగ కార్యాలయంవారు ఆయా కార్యాలయాలన్నింటికీ టెలిఫోన్ ద్వారా అందజేసింది. తమ భార్యలను [illegible] కలిసి రావలసిందిగా [illegible]

పాక్ గవర్నర్-జనరల్‌గా ఇస్కందర్ మీర్జా నియామకం

కరాచీనుంచి అధికార ప్రకటన

ప్రధాని, గవర్నర్-జనరల్ ఒకేప్రాంతంవారుగా వుండకూడదు గనుక మంత్రివర్గంలోను మార్పు సంభవమని రాజకీయవర్గాల ఊహ

కరాచీ, ఆగస్టు 6 —

అనారోగ్యం కారణంగా సెలవు తీసుకున్న పాకిస్థాన్ గవర్నర్-జనరల్ స్థానంలో పాక్ దేశీయశాఖా మంత్రి మేజర్-జనరల్ ఇస్కందర్ మీర్జా తాత్కాలికంగా గవర్నర్-జనరల్‌గా నియమించబడినట్లు నేడు అధికారరీత్యా ప్రకటించబడింది. ఈ నియామకానికి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ఆమోదించినట్లు ఇక్కడ నేడు ప్రకటించబడిన లండన్ వార్తలవల్ల తెలుస్తున్నది.

గవర్నర్-జనరల్ ఘులాం మహమ్మద్ రెండు నెలలు సెలవుమీద వెళుతున్నాడని, బ్రిటిష్‌రాణి మేజర్-జనరల్ మీర్జాను తాత్కాలిక గవర్నర్-జనరల్‌గా నియమించడానికి బ్రిటిష్ రాణి ఆమోదించిందని నేడు పాక్ ప్రభుత్వం చేసిన సంగ్రహ ప్రకటనలో తెలుపబడింది.

ప్రమాణస్వీకారం రేపు మధ్యాహ్నం 11-0 గంటలకు గవర్నర్-జనరల్ భవనలో జరుగుతుంది.

ఈ వార్త బకింగ్‌హాం రాజభవనం సన్నిహితవర్గాలనుంచి తెలిసినట్లు ప్రకటించబడింది.

ఈ విషయం పూర్తిగా ఎలిజబెత్ రాణికి, కరాచీ ప్రభుత్వానికి మాత్రమే సంబంధించింది గనుక ఉభయ పక్షాలు చరావరి సంప్రతింపులు జరుపుకొంటున్నాయని లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం ప్రతినిధి అన్నాడు.

మేజర్ జనరల్ ఇస్కందర్ మీర్జా గడచిన జూన్ నెలలో పాలక పక్షమైన ముస్లింలీగ్‌లో చేరాడు.

ఈయన గడచిన అక్టోబర్ 24వ తేదీ [illegible]

ఘులాం మహమ్మద్ అస్వస్థత

కరాచీ, ఆగస్టు 5 — పాకిస్థాన్ గవర్నర్-జనరల్ మిస్టర్ ఘులాంమహమ్మద్ అనారోగ్యం "కారణంగా సెలవుపై వెళుతున్నాడని, ఇహాగా కాలనిర్ణయం లేకుండా — అభిజ్ఞవర్గాలద్వారా తెలుస్తున్నది.

ఈ వార్తను "అంధ పత్రిక" విన్నవే ప్రకటించడం పాఠకులకు విదితమే.

ఘులాం మహమ్మద్ 1951 [illegible] 17వ తేదీన గవర్నర్-జనరల్ [illegible] ఆదివరకు గవర్నర్ జనరల్‌గావున్న ఖ్వాజా నజీముద్దీన్ నుంచి స్వీకరించారు. నజీముద్దీన్ లియాకత్ ఆలీ స్థానంలో ప్రధాని అయ్యారు. లియాకత్ ఆలీఖాన్ అంతకు ఒక [illegible] ముందు రావల్పిండిలో హత్యచేయబడ్డా[illegible]

ఘులాం మహమ్మద్ లియాకత్ అలీ మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా వున్నా ఘులాం మహమ్మద్ గడచిన రెండునెలలుగా జబ్బుతో వున్నారు. కపేవం [illegible]

ఐ. ఎఫ్. ఎస్. అభ్యర్థులకు హిందీ నిర్బంధం

న్యూఢిల్లీ, ఆగస్టు 5 — భారత ప్రధాని పండిట్ నెహ్రూ నేడు లోక్‌సభలో పండిట్ తివారీ ప్రశ్నకు సమాధానం చెబుతూ, ఇండియా విదేశాంగశాఖ కింద విదేశాలలో (ఇండియన్ ఫారిన్ సర్వీస్) ఉద్యోగాలలో చేరడానికి హిందీ రాకపోవడం అనర్హత ఏమీ కాదన్నారు.

ఈ వుద్యోగాలకు నిర్ణయించబడిన పరీక్షలలో హిందీలో పరీక్షగాని, హిందీ ముఖ్య విషయంగాగాని లేదని, కాని ఈ పరీక్షలో వుత్తీర్ణుడైన విద్యార్థి హిందీలో తప్పనిసరిగా ఏర్పాటు చేయబడిన పరీక్షలో వుత్తీర్ణుడు కావాలని, అలా వుత్తీర్ణుడు కాకపోతే అభివృద్ధిమాత్రం వుండదని అన్నారు.

ఈ వుద్యోగాలలో వున్న సీనియర్ ఆఫీసర్లు హిందీ నేర్చుకోవాలని సలహా యివ్వబడ్డారని, కాని, ఒక వయస్సు దాటిన తర్వాత భాషను నేర్చుకోడం కష్టమని అన్నారు.

రష్యాకు ఇండియా ఏనుగు గున్నలు

బొంబాయి, ఆగస్టు 5 — భారత ప్రధాని రష్యా బాలబాలికలకు బహూకరించిన మైసూరు ఏనుగు గున్నలు "రవి, శశి" నేడు మాస్కోకు బయలుదేరాయి.

ఈ ఏనుగు గున్నలవెంట పశువైద్యుడు డాక్టర్ సి. డి. రఘునాథరావు, ఇద్దరు మావటివారు వెళ్లారు.

చైనాతో వర్తక, వాణిజ్య సంబంధాల స్థాపనకై రాయబారాలు సాగించడానికిగాను 8 మంది సభ్యులు గల ఇండొనేషియన్ వర్తక ప్రతినిధివర్గం పెకింగ్‌కు వెళ్తుతున్నది.

తిరిగి వచ్చింది మొదలు ఆయన ఆరోగ్యం సరిగా లేదు. ఆయనకు సహాయం చేయు [illegible]

గుణశ్రేష్ఠతకు 35 వత్సరములకు పైగా పేరుపొందినది
కృష్ణవేణీ సిరా

అన్నిరకముల ఫౌంటెన్ కలములకున్నూ ఉపయోగించవచ్చును

ఇండియా ప్రభుత్వము
ఆహార, వ్యవసాయ అంథ్ మంత్రివర్గం శాఖ
టెండరునోటీసు నెం. 49042/55కె 3-1. 29-7-1955 తేదీ గలది.
10-10-55 నుండి 9-10-56 వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఇండియా ప్రభుత్వం నిరుకుని చేసుకొన్న ఆహార ధాన్యాలు, పంచి, ఇతర సరుకులు క్లియరింగ్ కాంట్రాక్టర్లను నియామకం కొరకు రీజనల్ డైరక్టర్ (ఫుడ్), మద్రాసువారు టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటీసును ఉపయోగిస్తూ టెండర్లు 41, వైట్సురోడ్, రాయపేట, మద్రాసు-14 లో గల వారి కార్యాలయంలో పనులు (వారము ఇవ్వబడదు) ఒక్కొక్క ఫారంకు రూ. 5/- చెల్లించి పొందిన టెండర్ ఫారములపై టెండర్లు 30-8-55 సాయంకాలం 4 గం. లోగా చెల్లుబాటు రీజనల్ డైరక్టర్ (ఫుడ్) వారికి పంపవలెను.
ఎ. పి-502 (22)

విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, బెజవాడ, మదరాసు, బెంగళూరు, మైసూరు, హైదరాబాద్ పిలుపు
కవిరాజ్ పండిట్

దురాదత్ శర్మ వైద్య వాచస్పతి ప్రపంచ ప్రసిద్ధ గాంధీనవరత్న కల్ప కనిపెట్టినవారు
ప్రతినెల ఇండియా ముఖ్యనగరములలో పర్యటించెదరు. దిగువచోట్ల కలుసుకోండి
విశాఖపట్టణం: ప్రతినెల 10 తేదీ ఉ॥ 2 గం॥ నుండి సా॥ 7-30 గం॥ల వరకు గ్రీన్ లాండ్ హోటల్, ఫోన్: 682.
రాజమండ్రి: ప్రతినెల 11 తేదీ మోడరన్ హిందు హోటల్, శాంతినివాస్, ఫోన్: 22-ఎ.
గుంటూరు: ప్రతినెల 12 తేది ఫ్రకిపి శ్రీకృష్ణభవన్, స్టేషన్‌రోడ్డు ఫోన్: 181
విజయవాడ-2: ప్రతినెల 13 తేదీ వెల్‌కమ్ హోటల్, మురుతి బిల్డింగ్స్, గాంధీనగర్, ఫోన్: 286.
మద్రాసు: ప్రతినెల 14, 15 తేదీలలో అంబాసడర్ హోటల్, 151, మౌంట్‌రోడ్, ఫోన్: 86923.
బెంగళూరు: ప్రతినెల 16 మరియు 28 తేదీ శ్రీ లక్ష్మీ నేషనల్ హోటల్, గాంధీనగర్, ఫోన్: 2422.
మైసూరు: ప్రతినెల 17 తేదీ ఇంద్రాభవన్ హోటల్, ధన్వంతరి రోడ్. ఫోన్: 590.
హైదరాబాద్: ప్రతినెల 29 తేదీ శాలీ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోన్: 550

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
1955 ఆగస్టు 7, ఆదివారం

ఉపాధ్యాయుడు

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో విద్యాభివృద్ధికి గాను కేంద్ర విద్యాశాఖ మంత్రివర్గం లోగడ తయారు చేసిన ప్రణాళిక ననుసరించి దేశంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నూరు రూపాయల మాసవేతనం ప్రతిపాదించబడింది. అయితే, ప్రారంభోచిత విద్యా విధానంతో పాటు విద్యాశాఖ సమగ్ర సంస్కరణాలకు గాను కేంద్ర విద్యాశాఖ కోరినట్లు 1080 కోట్ల రూపాయలను ప్రత్యేకించడం సాధ్యం కాదని ప్లానింగ్ కమిషన్ నిర్ణయించింది. దానితో ప్రాథమిక ఉపాధ్యాయుల విషయంలో కేంద్ర విద్యాశాఖ ప్రతిపాదించిన నూరు రూపాయల మాసవేతనం సూచనకు కూడా స్వస్తి చెప్పబడింది.

అయినప్పటికీ, ఒకే నూరు రూపాయల మాసవేతనం సాధ్యం కాకున్నా, ప్రాథమిక పాఠశాలలలోని ఉపాధ్యాయుల ప్రస్తుత స్థితిగతులను బట్టి కొంతవరకైనా వారి జీతాలు పెంచడం అవసరమని అందరూ అంగీకరిస్తున్నారు.

ఉపాధ్యాయుల వేతనాభివృద్ధిని గురించి ఆంధ్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నదని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారిదివరలో రెండు మూడుసార్లు ప్రకటించారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో ఉపాధ్యాయుల వేతనాభివృద్ధి సాధ్యం కాగలదని ఈ మధ్యనే ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు అసెంబ్లీ చర్చలో సూచించారు. అంతకుముందే విద్యా సంస్కరణలను గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కుప్పుస్వామి కమిటీ ప్రాథమికోపాధ్యాయుల జీతాల విషయంలో ముఖ్యమైన కొన్ని సూచనలు చేసింది. ఆ కమిటీ సూచించిన నూరు రూపాయల జీతం గడించేటప్పుడు అంతకంటె బాధ్యతాయుతమైన విధులను నిర్వర్తించవలసిన ఉపాధ్యాయులకు అంతకంటె తక్కువ ముట్టచెప్పడం సహేతుకం కాజాలదు.

ఆర్థికంగా ఉపాధ్యాయుని స్థితి చక్కబడనిది విద్యాబోధన సక్రమంగా కొనసాగదు. తగిన వేతనం, తదితర సౌకర్యాలు లేనిది ఉపాధ్యాయ పదవికి ఉత్తములైన వారు ఆకర్షించబడజాలరు.

ప్రథమ పంచవర్ష ప్రణాళికలో విద్యాభివృద్ధికి 150 కోట్ల రూపాయలను మాత్రమే ప్రత్యేకించిన ప్లానింగ్ కమిషన్ ద్వితీయ ప్రణాళికలో 500 రూపాయల ఖర్చుకు సమ్మతించినట్లు తెలుస్తున్నందున ప్రాథమికోపాధ్యాయుల వేతనాల విషయంలో ఈ పాటి అభివృద్ధి అయినా సాధ్యం కాగలదనే గట్టిగా ఆశిస్తున్నాము.

రాష్ట్రాల మధ్య బస్సు రవాణా

త్వరలో ఆంధ్ర, హైదరాబాద్‌ల ఒడంబడిక

హైదరాబాద్, ఆగస్టు 6—రాష్ట్రాల మధ్య బస్సుల రవాణా విషయమై హైదరాబాద్ ప్రభుత్వం జరుగుపొందుగున వున్న ఆంధ్ర, మైసూరు, బొంబాయి, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో వరుస్పరం ఒడంబడిక చేసుకోబోతుందని అధికారికంగా నేడిక్కడ తెలుస్తున్నది.

ప్రయాణీకులు సరిహద్దులలో దిగి మరొక బస్సు ఎక్కే అసౌకర్యం లేకుండా బస్సులు మరొక రాష్ట్రంలోని అనుకూల ప్రాంతానికి చేరడానికి వీలుగా ఏర్పాట్లు జరుగుతాయి. ఈ విషయంలో బొంబాయి, మైసూరు ప్రభుత్వాలతో ఇదివరకే హైదరాబాద్ ప్రభుత్వానికి ఒడంబడిక కుదిరింది.

విన్న హైదరాబాద్ రవాణాశాఖ అధికారులు ఆంధ్రప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు వచ్చే నెల విజయవాడలో జరుగగలవని తెలుస్తున్నది. మధ్యప్రదేశ్‌తోను త్వరలో సంప్రతింపుల ప్రారంభం కాగలవని తెలుస్తున్నది.

(1 వ పేజీ తరువాయి)

ప్రారంభిస్తూ ప్రపంచ దేశాలన్నింటితోను, ముఖ్యంగా అమెరికాతోను సుదృఢమైన సద్భావ పూర్వక సంబంధ బాంధవ్యాలను స్థాపించుకోవాలని రష్యా మనస్ఫూర్తిగా కోరుతున్నదనీ, రష్యాకు ఏ దేశంపట్ల శత్రుభావం గాని, ద్వేషభావంగాని లేదనీ ప్రకటించారు.

సోవియట్ ప్రధాని బుల్గానిన్, కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కృశ్చెవ్ టిటోను సందర్శించడానికి వెళ్ళి... ముదావహమని ఆయన పేర్కొన్నారు. సభ్యులు పెద్దిపెట్టిన హర్షధ్వానాల మధ్య...



"బళ్ళారి ప్రజలు తాము సహజంగా వుండవలసిన ప్రాంతంలోనే వున్నామని భావిస్తూ, సుఖంగా వున్నారు"
—మైసూరు వ్యవసాయ శాఖామంత్రి శ్రీ నాగనగౌడ ప్రకటన

అసెంబ్లీ బడ్జెట్టు సమావేశాల ముగింపు

అప్రాప్రియేషన్ బిల్లుకు సభవారి ఆమోదం

ప్లానింగ్ కమిషన్‌తో సంప్రతించినమీదట నీటితీరువ రేట్లు పెంచే విషయం పరిశీలించబడగలదని ముఖ్యమంత్రి ప్రకటన

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, ఆగస్టు 5—

ఆంధ్ర అసెంబ్లీ బడ్జెట్టు సమావేశాలు, 1955-56 బడ్జెట్టు పద్దులకు సంబంధించిన అప్రాప్రియేషన్ బిల్లును సభ ఆమోదించడంతో, నేడు నిర్ణయం లేకుండా వాయిదా పడినవి.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు అప్రాప్రియేషన్ బిల్లుపై సభవారి చర్చకు సమాధానం చెబుతూ నీటి తీరువ రేట్లు, మాగాణి శిస్తులు పెంచే విషయంలో ప్లానింగ్ కమిషన్ అభిప్రాయాలు కూడా తెలుసుకున్న తరువాత పునఃపరిశీలన జరిపించగలమని ప్రకటించారు.

అదనపు పన్నుల విధింపవలసిన ఆవశ్యకతను గురించిన అభిప్రాయభేదాలు లేవని ...ఆంధ్రా జిల్లాలలో పోవడానికి రకరకాలుగా వున్నందున, నీటి తీరువ రేట్లు, మాగాణి శిస్తులు పెంచడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను సభ్యులు వ్యతిరేకిస్తున్నారని కూడా ప్రభుత్వం గమనించిందని ముఖ్యమంత్రి అన్నారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలోని లోపాలను గురించి వచ్చిన విమర్శలకు సమాధానం చెబుతూ, రాష్ట్రం స్తోమతనుబట్టి ప్రణాళికను తయారు చేసుకోవలసి వుంటుందని చెప్పారు. కేంద్రం నుంచి ప్రతిదానికి సహాయాన్ని పొందే అవకాశం వున్నదని అంటూ ... అని కోరుతున్న రెండవ పక్షాలపై కొంతసేపు చర్చ జరిగింది.

శ్రీ డి. వెంకట సుబ్బారావుగారు (కమ్యూనిస్టు) మాట్లాడుతూ, బొంబాయిలో కొండ్లాడ్ల రక్షణ చట్టం జరిగినా, మద్రాసు ప్రభుత్వం అందుకు ఒక బిల్లును ప్రవేశపెట్టినా, ఆంధ్ర ప్రభుత్వం యింకా ఆ సమస్యను ఆలోచనలోకే తీసుకోలేదని కూడా చెప్పారు. మంత్రివర్గంలో ఒక్క రాయలు కూడా లేనందువల్ల కొత్తలు, కోర్టులలో ఎక్కువగా కొంకుల్లా నెట్టివేతకు సంబంధించిన కేసులు కలవన్న విషయం ప్రభుత్వానికి తెలియదు ... వినవలసిన ప్రాంతాలను ఏర్పాటు చేయాలని అన్నారు.

శ్రీ యం. సత్యనారాయణరాజు గారు (పి. ఎస్. పి.) విద్యుచ్ఛక్తి రేట్లను పెంచడం న్యాయం కాదని, వాటిని తగ్గించాలని కోరారు. విద్యా విధానాన్ని నవరించి, వృత్తి విద్యలకు ప్రాధాన్యతను యివ్వాలని సూచించారు. శ్రీ వెంకయ్యగారు (కాంగ్రెసు) ఎలిమెంటరీ స్కూల్సు అన్నింటినీ ఒకరి అధిపత్యం కిందకు తీసుకొని రావాలని, విరివిగా గ్రంథాలయాలను ప్రారంభించాలని, హోమియోపతి, ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలని కోరారు. శ్రీ నాగి సూర్యనారాయణరాజు గారు (కాంగ్రెసు) జిల్లాబోర్డులు ప్రారంభించిన స్కూల్సుకు వర్గీకరణాలు జరిగిన మొత్తాలను రాబట్టి పాఠశాలలను నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. హరిజన సభ్యులు ముందు తమ బాధ్యతలను తాము నిర్వహించాలని అంటూ, గ్రామాల సమష్టి ప్రయోజనాలకు వున్న భూములు హరిజనులు ఆక్రమించడాన్ని ప్రోత్సహించరాదని హెచ్చరించారు. శ్రీ ఎన్. కె. లింగంగారు (కాంగ్రెసు) వెనుకబడిన తరగతులుగా వున్నంతమాత్రానే, వారిలో ధనికులైన వారు కూడా రకరకాల సౌకర్యాలను పొందుతున్నారని, ఆ పరిస్థితి తప్పించాలని కోరారు. శ్రీ జి. వాగీశ్వరరావుగారు (కమ్యూనిస్టు) లంక భూములను వేలం పాటకు పెట్టకుండా ఎకరాకు పాతిక రూపాయి చొప్పున పేదలకు కౌలుకియ్యాలని కోరారు. శ్రీ వందా నారాయణప్పగారు (కాంగ్రెసు) ప్రభుత్వం ఆఫీసు ఖర్చులు తగ్గించాలని కోరారు. తుంగభద్ర ఎగువకాల్వ స్కీముకు కేంద్రం నమ్మకాన్ని సంపాదించాలని కోరారు.

ఆఫీసు ఖర్చులు

శ్రీ యం. పోతరాజుగారు (కాంగ్రెసు) ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు కలిగించడానికి గాను నరసపట్నం తాలూకాలో మూడు పంచాయతీ కట్టాలని కోరారు. ప్రభుత్వంలోని నౌకర్ల జీతాలు పెంచాలని కోరారు. అంతట సభవారు ఫలహారాలకు లేచారు.

ఫలహారాల అనంతరం జరిగిన సమావేశంలో శ్రీ నాగిరెడ్డి గోపాలస్వామిగారు ఇంకా ఆ గ్రీష్మలోనే నడుపుతున్నారని, ప్రతిదానికి "చేస్తాము" "చూస్తాము" "ఆలోచిస్తాము" అనే సమాధానాలు ప్రభుత్వంనుంచి విపరీతంగా వస్తున్నవని, రాజకీయం, రాజభవనాలు, రక్షక భటులు, రాజలాంఛనాలకు మాత్రం ఎక్కడికి వెళ్ళినా కొదువ లేకుండా వున్నదని అన్నారు.

కాంగ్రెసు నాయకులు జైళ్ళలో వున్నప్పుడు, జైళ్ళ సంస్కరణలు జరుపుతామని వాగ్దానాలు చేసినా, స్వాతంత్ర్యం వచ్చిన ఏడు సంవత్సరాలకు కూడా జైళ్ళస్థితి యధాతథంగా వున్నదని సిబిలి కోర్టుల దావాలు తెగకుండా సంవత్సరాలుగా సాగుతున్నవని, క్రిమినల్ కేసులలో ప్రాసీక్యూషన్లను త్వరితంగా దాఖలు చేయడం లేదని అన్నారు.

నెలరోజుల చర్యల అనంతరం వివిధ ప్రజావర్గాల ప్రజలకు తెలియజేయడానికి ఏమీ లేదని, ప్రతిదిన మంత్రులు ఆలోచిస్తున్నారని మాత్రమే వోటర్లకు పంచాయితీ చెప్పుకోవలసి వుంటుంది కనుక ఈ బిల్లును తాము బలపరచడం లేదని అన్నారు.

ఏస్కుకు ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు 'పప్పు' సమాధానం చెబుతూ, శ్రీ సుందరయ్యగారి ప్రసంగం హోమియోపతి వైద్యంవలె వున్నదని, వదిహేను నిముషాలలో పదిహేను విశేషాలను ఆయన చెప్పారని అన్నారు. మరొక కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ డి. సుబ్బారావుగారికి ఈ బిల్లులో పునాదులకంటె, "గోకీ"లు హెచ్చుగా కనిపించవని అంటూ, బడ్జెటు చర్చలకు, ఈ బిల్లును మంగళవాచకంగా పరిగణించి, ఆశీరసలతో ఆశీర్వదించాలని కోరారు.

మంత్రులు బంగాళా మరమ్మతుకు విపరీతంగా ఖర్చులు చేస్తున్నారనడం న్యాయం కాదని, అవసరమైన మరమ్మతులు మాత్రమే జరుగుతున్నవని అన్నారు. మంత్రులు కూడా సాలీనా కారులను మార్చడం లేదని అంటూ కొత్తగా మూడు కార్లు మాత్రమే ప్రభుత్వం కొన్నదని అందులో ఒకటి స్పీకరుకు రెండవది ప్రభుత్వం ఆతిథ్య అవసరాలకు మూడవది శ్రీ సంజీవయ్యగారి కోసం కొనబడిందని, శ్రీ సంజీవయ్యగారు పరమ పాతకారునే వాడుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం చేయదలచిన రెండు కోట్ల రూపాయలను సేకరించడంలో పరిపూర్తిగా సహకరించాలని కోరారు.

బిల్లును సభవారు ఆమోదించిన తరువాత నిర్ణయం లేకుండా అసెంబ్లీ సమావేశం వాయిదా పడినది.

ఆంధ్రప్రాంతంలో వినోబాజీ పర్యటన

ఆగస్టు 7, 8, 9 తేదీలలో

పార్వతీపురం, ఆగస్టు 2—ఆచార్య వినోబాభావే ఒరిస్సాలోని ఒక భాగం నుండి మరొక భాగానికి వెడుతూ, దారిలో ఆలమంద తర్వాత 28 మైళ్ళదూరం ఆంధ్ర ప్రాంతంలో ప్రయాణం చేయనున్నారు. ఈ 28 మైళ్ళలో రాయికోనలో 7 వ తేదీన, అక్కడనుంచి అడ్డువలస, కొత్తపట్నం, చిన్నబొండపల్లి, వెంకమ్మపేట, బెలగం గ్రామాలమీదుగా వచ్చి 8 వ తేదీన పార్వతీపురంలోను, అక్కడనుంచి జగన్నాథపురం, సిలిని, అర్తాం, గ్గంగురేగువలస గ్రామాలమీదుగా వచ్చి జంఝావతి నదిని దాటి కోటిపాంలో 9 వ తేదీన మకాం చేస్తారు.

ఆ మూడు తేదీలు రాయికోన, పార్వతీపురం, కోటిపాంలలో సాయంత్రంపూట బహిరంగసభలు జరుగుతాయి. వినోబాజీకి ఈ యాత్రామార్గం పొడుగునా ఘనమైన స్వాగతం యివ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీయుతులు ప్రభాకర్‌జీ, గోపరాజు రామచంద్రరావు, ప్రత్తి శేషయ్య, మల్లిపెద్ది కృష్ణమూర్తిగారల నాయకత్వాన కార్యకర్తలు గ్రామాలు కాలినడకను పర్యటించి భూ క్రాంతి ప్రచారం చేస్తూ సాహిత్యాన్ని విరివిగా అమ్ముతున్నారు. అధికార, అనధికార ప్రముఖులు ఏర్పాట్లు శ్రద్ధతో చేస్తున్నారు.

రాయికోన, పార్వతీపురం, కోటిపాంలలో ఆహ్వాన సంఘాలు ఏర్పాటు అయినాయి. ఈ సందర్భంలోనే సుప్రసిద్ధ సర్వోదయ సేవకులు గోవిందుచౌదరీ విన్న పార్వతీపురం వచ్చి ప్రభాకర్‌జీని, రామచంద్రరావుగారితో సంప్రతించి వెళ్లారు. శ్రీ లవణంగారు విజయవాడ నుంచి నేడే వచ్చారు. లవణంగారు, ప్రభాకర్‌జీ నేటి సాయంత్రం బయలుదేరి వినోబాజీ దర్శనకు నారాయణపట్నం వెళుతున్నారు. ఈ మూడు రోజులూ ఆంధ్రలో శ్రీ వినోబాజీ ఉపన్యాసాలను తెలుగులోనికి లవణంగారే తర్జుమా చేయగలరు.

7 వ తేదీని ఆంధ్ర సరిహద్దులో వినోబాజీకి స్వాగతమివ్వడానికి కొందరు ఆంధ్ర మంత్రులు, ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షులు కూడా రాగలరని భావింపబడుతున్నది.

విజయవాడ చెయిర్మన్‌గా కాంగ్రెసు అభ్యర్థి ఎన్నిక

ఆంధ్ర ప్రభ **వివిధవ్యాసానుబంధం**

కృత్రిమ ఉపగ్రహం-వాని ప్రయోజనాలు

వన భూమిచుట్టూ చంద్రునివలె ప్రదక్షిణం చేయగల కృత్రిమ ఉపగ్రహాన్ని సృష్టించి ఆకాశంలోనికి పంపడానికి ఈ ప్రపంచవాసులు కనీసం ప్రయత్నాలనైనా చేయదగ్గ పరిస్థితి ఈ నాటికి ఏర్పడినట్లు కనిపిస్తున్నది.

నలబై పౌనుల బరువుండే ఆటోమాటిక్ రికార్డింగ్ యంత్ర సామగ్రిని, ట్రాన్స్‌మీటింగ్ యంత్ర సామగ్రిని మోయగల చిన్న రాకెట్‌ను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఉపగ్రహం సుమారు 300 మైళ్ళ ఎత్తున ప్రతిరెండు గంటలకు ఒకసారి చొప్పున భూమిచుట్టూ పరిభ్రమిస్తుంది.

ఈ విషయాన్ని గురించి మేరీలెండ్ విశ్వకళా పరిషత్తుకు చెందిన డాక్టర్ ఎస్. ఎఫ్. సింగర్ ఈ క్రిందివిధంగా పేర్కొన్నాడు:

"మానవునే మోసుకుపోగల ఉపగ్రహాన్ని సృష్టించడానికి ఇంకా చాలాకాలం పట్టవచ్చు అయితే. రేడియో సంకేతాలను పంపగల వ్యయంచోదక యంత్రసామగ్రిని మోసుకుపోగల ఉపగ్రహాలను సృష్టించడం మాత్రం చాలా త్వరలోనే జరుగనున్నట్లు కనిపిస్తున్నది

ప్రస్తుతం రాకెట్లవల్ల ఎటువంటి పరిశీలన జరుగుతున్నదో ఈ ఉపగ్రహంవల్ల కూడా బహుశా అదే పరిశీలన జరగవచ్చు. అయితే రాకెట్లు తిరిగి భూమిమీద పడుతూ వుంటాయి; అవి ఎంత ఎత్తుకు ఎగరాలో అంత ఎత్తూ ఎగిరిన తరువాత ధ్వంసమైపోతూ వుంటాయి ఆ ఎత్తున అవి వుండేదికూడా మూడు నిమిషాలు మొదల్కు ఆరునిమిషాలసేపు మాత్రమే కాని ఇప్పుడు సృష్టించబడనున్న కృత్రిమ ఉపగ్రహం మాత్రం ఎప్పుడూ అక్కడే వుండిపోతుందని భావించబడుతున్నది.

సూర్యవికిరణప్రసరణలో గొప్ప మార్పులు వస్తున్నట్లు రాకెట్లవల్ల వెల్లడయింది. ఇప్పుడు నిర్మించనున్న ఉపగ్రహంలోని యంత్రాలు నిర్విరామంగా పరిశీలనజరిపి. ఈ మార్పులు ఎప్పుడూ జరుగుతూవుండేవో, లేక అప్పుడప్పుడు మాత్రమే జరుగుతూ వుండేవో వెల్లడిస్తాయి.

ఇంకా ముఖ్య విశేషం ఏమిటంటే భూమి[..]డానికి తగలడానికి పూర్వమే కాస్మిక్ కిరణాలను నిర్విరామంగా పరిశీలించవచ్చు. ఈ కాస్మిక్ కిరణాలలో ఒక్క ప్రోటాను. ఉదజని అణువు తాలూకు అణుప్రాణులు (న్యూక్లియై) హీలియమ్ అణునాభులు ఇంకా భారమైన మూలపదార్థాలు, మరికొన్నిటి [..] ఇప్పటికి తెలుసు. ఈ కాస్మిక్ కిరణాలు దాదాపు కాంతి[..]తో పరిషమానమైన వేగంతో ప్రయాణం[..]. అపారమైన శక్తులు,-కోట్లకొలది [..] ఓల్టుల శక్తి-ఈ కిరణాలలో [..]. ఈ కిరణాలు ఎక్కడ, ఎలాగు [..]త్తి అవుతున్నవో తెలియదు అయితే, ఈ కిరణాల తీక్షతపైన సూర్యుని ప్రభావం చాలా వున్నదని. వీటిలో చాలా వాటిని సూర్యుడే ఉత్పత్తిచేస్తూ వుండవచ్చునని చాలామంది ఊహి అయింది. వాతావరణం పైన కొద్దికాలం మాత్రమే వుండే రాకెట్లవల్ల వీటి పరిశోధన సమగ్రంగా జరగడానికి వీలుకాకుండా వున్నది. కాస్మిక్ కిరణాల తీక్షత మారుతూ వున్నట్లు మనకు తెలుసు. అయస్కాంతపు తుపాను లనబడేవి సంభవించినప్పుడల్లా వాటితోపాటు ఈ కాస్మిక్ కిరణాల తీక్షత బాగా ఎక్కువ కావడాన్ని మనం అప్పుడప్పుడు గమనిస్తున్నాం. (సూర్యుని నుంచి భూమి అయస్కాంత క్షేత్రంపైకి పడే తక్కువ శక్తి కల కిరణాల కారణంగా కలిగే అలజడులే అయస్కాంతపు తుపానులు). ఈ అలజడులు ఏ కారణంగా కలుగుతాయో మనంతెలుసుకొనగోరుతున్నాం. కల్లోలయుతంగా వున్నప్పుడు సూర్యుడు కాస్మిక్ కిరణాలను ఉత్పత్తి చేస్తాడో, లేక అప్పటికే వున్న కాస్మిక్ కిరణాలలో సంచలనాన్ని మాత్రమే కలిగిస్తాడో మనం తెలుసుకోవలసి వున్నది. నకిలీ ఉపగ్రహంవల్ల కాస్మిక్ కిరణాల తీక్షతను గంటకు అనేకసార్లు కొలవడానికి వీలు పడుతుంది.

ఇప్పుడు నిర్మించబడనున్న ఉపగ్రహంలో కాస్మిక్ కిరణాల తీక్షతను కొలవడానికి గైగర్ కౌంటర్లు, సూర్యకాంతిలో అల్ట్రావైలెట్, ఎక్స్-రే కిరణాలలో ఫోటానులు (కాంతి కణాలు) ఎన్ని వున్నవో కొలవడానికిగాను ఎక్స్-రే కౌంటర్లు అమర్చబడతాయి.

ఈ ఉపగ్రహం సూర్యగోళంలో విషయాలతో మనకు సంబంధం ఏర్పరుస్తూ వుంటుంది. మామూలుగా మనకు అందుబాటులో వుండని ఇటువంటి సూర్యగ్రహ సంబంధమైన వివరాలను భూమిపైనుంచి మనం జరిపే పరిశీలనలవల్ల తెలియవచ్చే వివరాలతో సమన్వయపరచి చూడడానికి వీలు కలుగుతుంది.

రేడియో కమ్యూనికేషన్ల విషయంలోను, వాతావరణ శాస్త్ర విషయంలోను ప్రత్యక్ష ప్రాధాన్యం ఎంతో వున్నటువంటి సూర్యుని ప్రభావాలు ఎలా వుంటాయో ముందుగానే ఊహించడం బహుశా ఇందువల్ల సాధ్యపడవచ్చు. ఈ కారణాలవల్ల కృత్రిమ ఉపగ్రహ నిర్మాణానికి చివరకు దారితీయతగ్గ కష్టభూయిష్ఠమైన సాంకేతిక సమస్యల పరిష్కారానికి పూనుకొనడం చెయ్యతగిన పనిగానే కనుపిస్తున్నది."

ఆటవస్తువులద్వారా విజ్ఞాన ప్రబోధం

నార్మన్ స్మిత్

సొంపైన భవనాలను, ఆకర్షణీయమైన ఫర్నిచరును నిర్మించి, తద్వారా మానవుల జీవితం మరింత ఆహ్లాదకరంగా వుండేటట్లు చేయడంవల్ల మామూలుగా శ్రద వహిస్తూ వుండే అమెరికన్ నిపుణులు ఇటీవల, పిల్లల జీవితాలను తేజోమయంచేసే విషయంలో తమ శక్తి సామర్థ్యాలను వినియోగిస్తున్నారు.

పిల్లల ఉత్సాహాన్ని, సంతోషాన్ని చేకూర్చడం మాత్రమేకాక, లలితకళ ప్రాథమిక విషయాలలో వారికి పరిచయం ఏర్పరచగల ఆట బొమ్మలను వారు కనిపెడుతున్నారు. ఇళ్ళు కట్టడానికి ఉపయోగించే కొయ్యదిమ్మలను ఒకదానిపైన మరొకటి పేర్చడానికి అవసరమయే సాంకేతిక విధానాలతో దాదాపు తుల్యమైన విధానాలను ఉపయోగించి ఈ కళాకారులు కొత్త బొమ్మలను తయారు చేశారు. రంగుల విషయంలోను; కూర్పు-విషయంలోను పిల్లలు తమ కళాభిరుచిని వ్యక్తం చేయడానికి వీలు కల్పించేటటువంటివి ఈ బొమ్మలు.

వర్షాకాలంలో, కేవలం ఇంట్లో తయారుచేయబడిన గుడ్డ బొమ్మలతో పిల్లలు ఆడుకుంటూ బయట వర్షంలో తడవకుండా వుండేటట్లు చేయడం ఎలాగని భయపడుతూ వుండే తల్లులు "మేగ్నెట్ మాస్టర్" అనే ఆట బొమ్మను కనిపెట్టిన ఆర్థర్ కెర్రారాను తప్పక అభినందిస్తారు.

ఈ యువ కళాకారుడు షికాగో వాస్తవ్యుడు. కొత్త వస్తువులు కనిపెట్టడం కెర్రారా అభిమాన విషయం. ఈయనకు సంగీతం, పెయింటింగు, ఎలెక్ట్రానిక్సులయందు కూడా అంత అభిరుచి వుంది. అయస్కాంతాలతో కొన్ని సంవత్సరాలుగా ఈయన పరిశోధనలు జరుపుతున్నారు. అయస్కాంతపు ఆకర్షణ తనకు చిన్నప్పుడు అత్యంత సంభ్రమాశ్చర్యాలు కలిగించినట్లు ఆయనకు గుర్తువుంది. అందువల్ల పిల్లలు ఆడుకునే బొమ్మ నొకదానిని తయారుచేయడానికి దాని నుపయోగించాలని ఈయన నిశ్చయించుకున్నాడు.

ఈ ఆలోచనను ఆచరణలో పెట్టడం ప్రారంభించినప్పుడు, ఎలెక్ట్రానిక్స్ పట్ల ఈయన శ్రద్ధ ఎంత బలీయంగా వుందో, కళాదృష్టి డిజైనులపట్ల శ్రద్ధకూడా ఆయనలో అంత బలీయంగాను వుంది, కన్ను చెదిరే రంగులు, రకరకాల దిమ్మలు—నలుచదరపు, ముక్కోణాకారంవి, గుండ్రనివి—ఉపయోగించాలని ఆయన అనుకున్నాడు. చిన్న అయస్కాంతాలవల్ల అంటిపట్టుకుని వుండే ఈ దిమ్మలను అనేక విధాల కూర్చవచ్చు. వీటిని

అధునాతన శిల్పకళా నైపుణ్యం గ్రహించడానికి వీలైన ఆటవస్తువులు

అమర్చేపద్ధతికూడా అత్యంత సునిశితమైనది

పిల్లలు తమ కళాభిరుచిని వ్యక్తం చేయడానికి ఇది ఎంతో తోడ్పడగలదని కెర్రారా విశ్వసిస్తున్నారు. ఆయన ఇలా వివరించారు: "ఏయే రంగు దిమ్మలను ఏయే విధంగా కూర్చాలనుకుంటే అలా యథేచ్ఛగా కూర్చవచ్చు. ఇందుకు జిగురునుగాని, మేకులను గాని పిల్లలు వాడనవసరమే లేదు. మళ్ళీ మళ్ళీ రంగులను పూస్తూవుండనవసరం కూడా లేదు. అందువల్ల, కూర్పును మార్చాలంటే దిమ్మలను అటూఇటూ కదిలిస్తే చాలు."

శిల్పులు, కళాకారులు తమ పిల్లలంతగాను ఆటబొమ్మల పట్ల విశేషమైన శ్రద్ధాసక్తులు చూపుతున్నారు, బోరిస్ జాన్సన్, డోనా ఆర్నాల్డ్ లవంటి శిల్పులు ఈ ఆట బొమ్మలతో కొన్ని ఆకర్షవంతమైన సంకేత రూపాలను కూర్చారు. ఇటువంటి వాటికి తీగె తెర, గుడ్డ, సూదులు, రంగు కాగితం పగైరాలను కూడా మిస్ ఆర్నాల్డ్ ఉపయోగించింది

అమెరికాలోని ప్రముఖ చిత్రకారులలో ఒకడైన మాక్స్ వెబర్ ఈ ఆట బొమ్మను చూడడం తటస్థించింది. ఆయన దృష్టిని ఈ బొమ్మ విశేషంగా ఆకర్షించింది. దీనిని గురించి ఆయన ఇలా అన్నారు: "పిటపిల్ల పిల్లలకు ప్రాథమికమైన రేఖాచిత్రాలతో పరిచయమేర్పడుతుంది వాటితో ఆడుకొనడంవల్ల పిల్లలు తమకు తెలియకుండానే నిగూఢమయిన కళా ప్రపంచంలో ప్రవేశిస్తారు కళ యొక్క ముఖ్య లక్షణాలైన అవయవానురూపత్వం, సమస్థితి మొదలైనవాటిని గురించి కులాసాగా ఆటపాటలలో నేర్చుకుంటారు.

అయస్కాంతంలో ఇంకా విచిత్రమైన ఆట వస్తువును ఒక దానిని కెర్రారా తయారు చేశారు ఇది అయస్కాంతశక్తికల ఒక బల్ల దీనితోపాటు చిన్న చిన్న లోహపు ముక్కలు అనేక సైజులవి, అనేక రూపాలవి, అనేక రంగులవి వున్నవి. ఈ లోహపు ముక్కలను పిల్లలు అయస్కాంత శక్తికల బల్లకు తాకించగానే అవి అతుక్కుపోతాయి. ఈ విధంగా పిల్లలు ఈ లోహపు ముక్కలతో తమ సృజనాత్మకశక్తి నుపయోగించి రకరకాల స్వరూపాలకు రూపమివ్వవచ్చు.

ఆటబొమ్మలు తయారుచేయడానికి ఇటీవల పూనుకున్న వ్యక్తులలో చార్లెస్ ఈమెస్ ఒకరు. ఈయన శిల్పి, డిజైనుల నిర్మాత ప్లాస్టిక్ ఫర్నిచరు తయారుచేయడం ద్వారాను పోత కొయ్యసామానులు తయారుచెయ్యడం ద్వారాను ఈయన విశేష ప్రఖ్యాతి గాంచారు. ఈ సామానులు ఈనాడు అమెరికాలో లక్షలకొద్దిమంది ఇళ్లలో వాడబడుతున్నాయి. "హౌస్ ఆఫ్ కార్డ్స్" అనే ఆటబొమ్మను తయారుచేశారు. ఇందులో అన్నీ చిత్రవిచిత్రమైన రంగులుగల చిన్నచిన్న ముక్కలుగాని, ప్లాస్టిక్ ముక్కలుగాని వుంటాయి. ఇవి అంచులవెంట ఒకదానిలో మరొకటి పందించబడివుంటాయి. వీటిని ఒకదానిని మరొకదానితో లంకెపెట్టి అనేకమైన స్వరూపాలను సృష్టించవచ్చు.

పిల్లలకు కళలపట్ల శ్రద్ధ కలిగించడానికి ఎల్లప్పుడూ శ్రద్ధ వహించే అభ్యుదయ కళాప్రదర్శనాలయాలు కొన్ని కూడా ఇటీవల ఆటబొమ్మల వైపు తమ దృష్టిని సారించాయి. బాల్టిమోర్ కళా ప్రదర్శనాలయం వారు "పిల్లల సృజనాత్మకమైన ఆటబొమ్మల ప్రదర్శనాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు ఇది చాలా విజయవంతంగా జరిగి, పిల్లలకు దీనిని ఏర్పాటు చేసిన ప్రదర్శనాలయోద్యోగులకు కూడా ఎంతో సంతృప్తిని చేకూర్చింది.

ఈ ఆట వస్తువులతో పిల్లలు ప్రతి సాయంత్రం ఒక గంటసేపు ఆడుకునేటందుకు అనుమతించబడింది ఇక్కడ ప్రదర్శించబడ్డ సృజనాత్మకమైన ఆట బొమ్మలతో ఆడుకొనవలసిందని వారిని ప్రోత్సహించడం కూడా జరిగింది. అయస్కాంతపు ఆట బొమ్మలు పిల్లల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. "స్కాల్ప్చర్డ్ ప్లే పీపుల్" అనే మరొక ఆటబొమ్మ బాలికల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ బొమ్మలు ఎంతో మృదువుగా వుండి. పిల్లలు స్పృశించడానికి ఎంతో బాగున్నాయి ఇవన్నీ దాదాపు సాంకేతిక రూపాలు మాత్రమే. ఇవి కొంతవరకు హెన్రీమూర్ శిల్పాలలాగా వున్నాయి ఈ బొమ్మల ఆకారమంతా తీర్చి దిద్దినట్లు చేయకుండా ఉంది. ఉద్దేశ పూర్వకంగానే పిల్లలు ఇష్టం వచ్చినట్లు వీలైనన్ని విధాల ఆలోచించి. వారు ఇంకా అటువంటి వాటిని అనేకం సృష్టించడానికి వీలుగా ఇలా చేయడం జరిగింది.

న్యూయార్క్ నవ కళా ప్రదర్శనాలయానికి చెందిన విక్టర్ డి ఎమికో అనే ఆయన "కలర్ ప్లేయర్" అనే ఆట వస్తువును ఒక దానిని తయారుచేశారు. విద్యుచ్ఛక్తి ప్రేరణ సహాయంతో పనిచేసే అసాధారణమైన ఆట బొమ్మ ఇది. ఈ బొమ్మలో తొక్కుడు హార్మోనియంలాటి సాధనం ఒకటి వుంది. దానికి నాలుగు మెట్లు, రెండు తొక్కుడు బల్లలు వున్నాయి కాళ్ళతో ఈ బల్లలను తొక్కుతూ, చేతివేళ్ళతో మెట్లను ఒకదానితోగాని కొన్నిటిని కలిపి గాని పిల్లవాడు నొక్కుతూ వుంటే, అతడికి ముందున్న తెరపైన అనేక రంగులలో అనేక డిజైనులు కదలాడుతూ వుంటాయి.

ఆ విధంగా వివిధమైన సాయిలలో కళ ఎలా వుదగలదో, ఎలా వుందో మనం చూస్తున్నాం. వివిధమైన రంగు ముక్కలతో చిన్నప్పుడు ఆడుకున్న కారణంగా సృజనాత్మక శక్తి జాగరితమైన కళాకారుడెవరైనా సృష్టించిన కళాఖండాన్ని చూచి త్వరలోనే ఒకనాడు ప్రపంచం పరవశం పొందగలదేమో ఎవరికి తెలుసు!

అనేక ఆకృతులలో వున్న లోహపు వస్తువులపై బొమ్మలు గీయడానికి ఉద్యమిస్తున్న బాల

మితాక్షరి నిర్వచించిన దాయభాగం పరిశీలన

శ్రీ పద్దర్శనం సోమసుందరశర్మ

నేడు కేంద్ర ప్రభుత్వంవారు దాయ భాగ విషయంలో స్త్రీ పురుషులకు సమాన న్యాయ్యమును గిలిగించవలయునను కోరికలో శాసనాన్ని నిర్మించుచున్నారు. ఇదుకు లోక్‌సభ, రాజ్యసభలలోని పలువురు పెద్దలు, అనుకూల్య ప్రాతికూల్యాలతోడి వారి వారి భావాలను వ్యక్తపరచియున్నారు. వానినెల్ల పత్రికాముఖమున నందరును గుర్తించియే యుందురు మరికొందరు "మితాక్షరీ సాంప్రదాయరీత్యా" చట్ట నిర్మాణ మొనర్చవలయుననియు వ్యక్తపరచియున్నారు. వీనినెల్ల ప్రభుత్వంవారు సమీక్షించి, తగురీతిని శాసనము జేయ సమకట్టియున్నారు. ఇట్టితరిని "మితాక్షరి" సాంప్రదాయమేమో కొంతవరకు తెలుసుకొనుట మన విధి గాన తెలిసిన రీతిని వివరించుచున్నాను.

"యాజ్ఞవల్క్యస్మృతి" యను పేరుగల ధర్మశాస్త్రమునకు "విజ్ఞానేశ్వరులు" అనువారు వ్యాఖ్యానము రచించిరి. ఈ వ్యాఖ్యానమునకే "మితాక్షరీ" యనియు, విజ్ఞానేశ్వరీయమనియు నామాంతరములు.

ఈ ధర్మశాస్త్ర గ్రంథరాజములు మూలమున సనాతనమైన హిందూమత సాంప్రదాయాదులను తెలుసుకోవచ్చును. ఈ గ్రంథములలో చర్చించని విషయములు, ప్రశ్నించని విషయములు, నిర్ణయించని విషయములు లేవు. అన్నియు ప్రశ్నించి, చర్చించినిర్ణయించి, య శాస్త్రరూపమున వెల్లడించియున్నారు.

వీనిలో మనుస్మృతి, నారదస్మృతి గౌతమస్మృతి యాజ్ఞవల్క్యస్మృతి, పరాశరస్మృతి, పేర్కొనదగినవి. వీనిలో యాజ్ఞవల్క్యస్మృతి, వ్యావహారికరీత్యా పేరెన్నిక గెందినది. న్యాయస్థానములలో న్యాయమూర్తులు కేసులనుగూర్చి యెట్లెట్లు తీర్పు లివ్వవలసినది యుండు. సమగ్రముగ తెలియగలదు.

మితాక్షరీయను నామాంతరముగల యాజ్ఞవల్క్యస్మృతి. మత ఆచార, వ్యవహార, ప్రాయశ్చిత్తములను పేర, మూడు-భాగములుగా నొప్పుచున్నది. మూడు భాగములుచేరి, వెయ్యి శ్లోకములు. ఇట్లు మూడు భాగములలోను ఏఏది విషయములను గూర్చి చర్చించి నిర్ణయించియున్నారు. రెండవ భాగమైన వ్యావహారిక కాండలో "నీ దాయభాగ" వివరణము గలదు.

(దాయము+భాగము)దాయమనగా. ధనాధిపతితోగల సంబంధము. లేక ఈ సంబంధముచే వచ్చు భాగమునకుగాని పేరు ఈ దాయము రెండు విధములు: "సచ ద్వివిధః" అప్రతిబంధః సప్రతి బంధశ్చేతి" అవి అప్రతిబంధదాయమనగ, వంశానుక్రమముగ, తాత తండ్రి కుమారులకు వచ్చు భాగము,

ప్రతిబంధదాయ మనగా ధనాధిపతికి సంతానములేని తరిని, సోదరులు, వారి పుత్రులకు సంక్రమించు భాగము:—

భాగమనగా. ఒక ఆస్తిలో పలువురకు హక్కు కలిగియుండ, వారివారి హక్కు రీత్యారాదగిన పృథక్కరణము దీనినే మితాక్షరిలో "విభాగో నామద్రవ్య సముదాయ విషయాణాం, అనేక స్వామ్యానాం, తదేక దేశేషు వ్యవస్థాపనం" అని విజ్ఞానేశ్వరులు నుడివిరి

ధనము వచ్చెడి మార్గములు:—లాభము-దాయము-క్రమము-జయాదులు. వడ్డీ వ్యాపారాదులు ఒకనికి చేసిన సహాయానికి ప్రతిఫలంగా పొందగిన సొమ్ము, దానాదులు మొదలైన పద్ధతుల రీత్యారాదగిన ధనానికి, న్యాయార్జిత ధనమని పేరు. ఈ ధనము-చరస్థిరములని రెండు విధములు. స్థిరాస్తిని పుత్రాదుల యనుమతి లేనిదే తండ్రి దాన విక్రయాదులు చేయరాదు. "అనంభూయ సుతాన్ సర్వాన్ నదానం నచవిక్రయః అనిరి."

"విభాగం చేతంతీ కుర్యాత్ ఇచ్ఛయా విభజేత్సుతాన్ జ్యేష్ఠంవా శ్రేష్ఠ భాగేన సర్వేవాస్యుః సమాంశినః" అనురీతిని పుత్రులు, ఆస్తిని పంచుకోవలయునను తరిని తండ్రి ఆస్తిని పంచి వారికివ్వవలసిన దనియు, జ్యేష్ఠునకు మాత్రము కొంత యెక్కువగ నివ్వవచ్చుననియు. యాజ్ఞవల్క్యుల యభిప్రాయము నారదుడు, బృహస్పతి మొదలైన కొందరు, సమానముగ పంచుకోవలయు ననిరి. మనువు మాత్రము ఆస్తియంతయు పెద్దవానికే. తండ్రి యనంతరము సంక్రమించవలయుననియు, మిగతావారు పెద్దవానిని, అనుసరించుకొని యుండవలయుననియు, చెప్పెను "మితాక్షరిలో విజ్ఞానేశ్వరులు వారివారి యిష్టానుసారము యెక్కువ తక్కువలు, జ్యేష్ఠాదులకు యిచ్చుకోవచ్చు"అని నుడివిరి.

తండ్రి పుత్రులకు ఆస్తిని పంచు కాలానికి భార్య జీవించియున్నయెడల. ఆమెకుగూడ పుత్రులతోపాటు ఆస్తిలో భాగమివ్వవలసినదని "యదికుర్యాత్, సమానంశాన్ పత్న్యః కార్యాః సమాంశకాః" నదత్తం స్త్రీ ధనం యాసాం, భర్త్రా వా శ్వశురేణవా"అని నుడివిరి, అనగా, భార్యకు పుత్రులతోపాటి సమానభాగము పంచియివ్వవలయును. ఈ భాగములో ఆమెకద్దగల సొత్తులు పగైరా-స్త్రీ ధనమున్నయెడల. దానిని చెల్లుగట్టుకొని, మిగత భాగము మాత్రమే యివ్వవలయును. స్త్రీ దనమేమి లేని తరిని పూర్తిభాగము యివ్వవలయును. స్త్రీ ధనము కింద, భర్తయొసగ యిచ్చియుండవచ్చును. ఈ స్త్రీధనము పోను మిగత భాగమును భార్యకు నివ్వవలసినదని, యాజ్ఞవల్క్యుల భావన. అవస్థంబులుగూడ,"పరిభాండంచ గృహేలంకారో భార్యాయాః"అనిచెప్పిరి. (పాత్రసామానులు. యింటిలోని అలంకారాదులు భార్యకు యివ్వవచ్చు ననిరి).

తండ్రియాస్తిని, ఆసించక, యెవడేని పుత్రుడు, అన్యత్ర జీవించుచున్నయెడల, అట్టివానికి గూడ. (వాడు కోరకపోయినను) "శక్తస్యా నీహమానస్య కించిద్దత్వా పృథక్క్రియా"అని, యథాశక్తి కొంతపరకైనా వానికి ముట్టజెప్పి విడుదల జేసుకోవలయు ననిరి.

ఇట్లు తండ్రి భాగపరిష్కారాదులు చేయవలయును. ఒకవేళ తండ్రిచేయు భాగాదులు నచ్చని తరిని న్యాయాధిపతిద్వారా భాగ పరిష్కారాదులు పుత్రులు పొందవచ్చును. "నూన నాధిక విభక్తానాం ధర్మ్యః పితృ కృతస్మృతః"అనిరి.

తండ్రి కామక్రోధాదులు గలవాడైనను, దీర్ఘరోగియైనను భాగ పరిష్కారము చేయుటకు. అనర్హుడు. "వ్యాధితః కుపితశ్చైవ, విషయాసక్తమానసః అన్యథా శాస్త్రకారీచ నవిభాగేపితా ప్రభుః" అని నారదులు గూడ, రోగాదులతో గూడిన తండ్రి భాగ పరిష్కారాదులు చేయుట కనర్హుడనియు, ప్రభువే భాగ నిర్ణయము చేయవలయుననియు చెప్పిరి.

తల్లి భాగమునకు వచ్చిన ఆస్తిని, ఆమె యనంతరము, ఆమె చేసిన ఋణాదులు పోను మిగిలిన దానిని కూతుండ్లు మాత్రమే తీసుకోవలయును. "మాతుర్దుహితరశ్శేష మృణాత్" అను యాజ్ఞవల్క్యుల వియమముచే పైభావన వ్యక్తమగుచున్నది. దీనిని వ్యాఖ్యానకారులైన విజ్ఞానేశ్వరులు మితాక్షరిలో "స్త్రీ ధనం దుహితృగామి" "పితృ ధనం పుత్రగామి"యని తల్లి యాస్తికూతుండ్లకు. తండ్రి యాస్తి కుమారులకని నుడువుచు, "ఋణావశిష్టం ధనం దుహితరో గృహ్ణీయుః యుక్తంచయేతత్" అనియు నిర్ణయించిరి.

మరియు, ఈ తల్లి యాస్తిని పెండ్లియైన బిడ్డలు తీసుకోవలయునా? పెండ్లికానివారు తీసుకోవలయునా? ఉభయులు తీసుకోవలయునా? అను సందేహాదులకు తావివ్వక, ఈ క్రింది విధముగ నిర్ణయించిరి:

స్త్రీ ధనమును పెండ్లికాని బిడ్డలు మాత్రమే తీసుకోవలయుననియు, "స్త్రీ ధనం దుహితౄణాం, అప్రత్తానాం, అప్రతిష్ఠానాంచ" అను న్యాయానుసారము పెండ్లి కాని కన్యలు మాత్రమే తల్లి యాస్తికి వారసులని నిర్ణయించిరి. కూతుండ్లు లేనియెడల, తల్లి యనంతరము సమ భాగములుగ పుత్రులే పంచుకోవలయును. "తాభ్యః ఋతేన్వయః" అనిరి.

తండ్రి, కొడుకులు విభాగులైన పిదప, మరల తండ్రికి పుత్రులు గలిగిన తరిని, ఆ తండ్రికి వచ్చిన భాగమునందే. ఈ కలిగిన సంతానము భాగమును పొందవలయునేగాని, మొత్తము ఆస్తిని మరల చేర్చి సమ భాగములు చేయ నవసరము లేదనిరి: "ఊర్ధ్వం విభాగాజ్జాతస్తు పిత్ర్యమేవహరేద్ధనం" అని మనుస్మృతిలో గూడ పై యభిప్రాయమునే నిర్ణయించియున్నందున, యాజ్ఞవల్క్యులు సహితము "విభక్తేషు సుతోజాతః సవర్ణాయాం విభాగభాక్" అనియు, "మాతృభాగం చాసత్యాం దుహితరి" అనియు నిర్ణయించిరి.

తండ్రి మరణించు కాలానికి, తల్లి గర్భవతిగనుండిన, తెలియక పుత్రులు ఆస్తిని పంచుకొనియుండిరేని. ఆ గర్భమున పుత్రుడు గలిగిన. మరల అందరు ఆస్తిని సమాన స్వామ్యముగ నిర్ణయించుకోవలసినదేగాని. ఈ కలిగిన సంతానానికి, భాగమివ్వకపోరాదు. "భాగః సమః కర్తవ్యః" అని మితాక్షరిలో చెప్పిరి. "ఆప్రసవాత్ ప్రతీక్షణీయం" ప్రసవమగువరకు. భాగాదులు పంచుకొనక వీక్షించియుండవలయునని వశిష్ఠుడు చెప్పియున్నాడు.

భాగ పరిష్కారాలకు పూర్వమే, తల్లి దండ్రులు బిడ్డలమీది ప్రేమచే. యెవరెవరికి. ఏయే వస్తువు లిచ్చి యుండిరో, వానిని వారు మాత్రమే తీసుకోవలసినదేగాని, సముదాయమైన ఆస్తిలో చేర్చనవసరము లేదనిరి. "పితృభ్యాం యస్యయద్దత్తం, తత్తస్యైవ ధనం భవేత్" గాన పంచుకోవలసిన ధనాదులలో, వానిని చేర్చుకోవలసిన పని లేదనిరి.

ఈ విధముగ యాజ్ఞవల్క్యులు ప్రాసిన ధర్మశాస్త్రానికి విజ్ఞానేశ్వరులు, "మితాక్షరి" యను పేర, వ్యాఖ్యను వివరించియున్నారు.

ఇందులో తల్లిభాగమున కూతుండ్లకు దాయము నిర్ణయించి యున్నారు. వీని నెల్ల ఆమూలాగ్రముగ. పరిశోధించి, న్యాయమూర్తుల సలహాల మేరకు, హిందూ కుటుంబమునకు దాయభాగమును, భర్తృరీత్యా నిర్ణయించుట అవసరము.

మీరు ఈ మందుతో దగ్గును నిలపగలరు
కక్కువాయి దగ్గుకు వెంటనే పనిచేయును.
సిరప్ పెర్టుసాల్
ఒక సీసా ఇంటిలో వుంచుకోండి
నవరత్న పార్మస్యూటికల్ లేబరేటరీస్
పోస్టుబాక్సు: నెం. 13, కొచ్చిన్-2.

DALMIA • DALMIA • DALMIA • DALMIA • DALMIA • DALMIA
రీన్‌ఫోర్స్‌డు సిమెంట్ కాంక్రీట్ పైపులు
మన్నిక గలవి — నమ్మకమైనవి
(డాల్మియా ఉత్పత్తి)
డాల్మియా సిమెంట్ [భారత్] లిమిటెడ్
డాల్మియాపురం (తిరుచిరాపల్లి)
ఇండియన్ స్టోర్స్ డిపార్టుమెంటు, రైల్వేలు, మున్సిపాలిటీలు వగైరాల సప్లయర్ల ఆమోదపు జాబితాలోనున్న సంస్థ
Misc. 130
DALMIA • DALMIA • DALMIA • DALMIA • DALMIA • DALMIA

రామతీర్థ బ్రాహ్మీ స్పెషల్ నెం. 1 తైలము
ఆయుర్వేద ఔషధం
రిజిస్టర్డు
బట్ట తల పోగొట్టును
జ్ఞాపక శక్తి హెచ్చించును.
కంటి చూపు బాగుపరచును.
సుఖ నిద్ర పట్టించును.

నెరసిన వెంట్రుకలు నల్లబడును.
వెంట్రుకలు రాలుట ఆగును.
అన్ని ఋతువులలోను, స్త్రీ పురుషులందరికిని ఉపయోగించును.
రు. 3-8 పెద్దసీసా, రు. 2/- చిన్నసీసా. ఎల్లచోట్ల అమ్మబడును. పోస్టేజి, మరియు ప్యాకింగు కలుపుకొని పెద్దసీసాకు రు. 5-13, చిన్నసీసాకు రు. 3-13.
వివిధ యోగాసనముల నూపు పటము రు. 1-12-0 మనియార్డరు చేసినవారికి పంపబడును.
శ్రీ రామతీర్థ యోగాశ్రమం
దాదర్, బొంబాయి-14, సెంట్రల్ రైల్వే, టెలిఫోన్: 62899.

నాగార్జున సాగర్‌తోపాటు నౌకా, రవాణా సౌకర్యాల అభివృద్ధి

శ్రీ వై. రామబ్రహ్మం

నదుల రాష్ట్రమని పేరెన్నిక గన్న ఆంధ్రదేశం రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం పూర్తిఅయ్యేలోపలనే అన్ని విధాలా రవాణా సౌకర్యములు వృద్ధిచేసుకోవలసిన అవసరం ఎంతైనా వున్నది.

నదులు, వాటి వుపనదులు ప్రవాహముల వల్ల భూభాగం ఖండ ఖండములుగ ప్రకృతిచే విభజింపబడినది. ఈ నదుల మీద బ్రిడ్జీలు వెంటనే నిర్మించవలెను. రోడ్లను పొడిగించి అభివృద్ధిచేయవలెను నాలు అయిదు పంచవర్ష ప్రణాళికలు పూర్తిఅయితేనే తప్ప, అన్ని రహదారులూ సౌష్ఠవముగ ఏర్పడవు

రైలు మైలేజి చాలా తక్కువ. ద్వితీయ తృతీయ పంచవర్ష ప్రణాళికలలో కూడా ఈ రాష్ట్రంలో రైల్వే మైలేజి మరొక 500 మైళ్ళకన్న ఎక్కువ పెరుగజాలదు.

పారిశ్రామికంగానూ, వ్యాపారాయకంగానూ. దినదినాభివృద్ధి పొందుతున్న ఆంధ్ర రాష్ట్రంలో రవాణా సౌకర్యాభివృద్ధి కావలసినంతగా రోడ్లూ రైల్వేల్లూ జరుగదు.

కాల్వల మీద స్టీమర్లు బోట్లు, నావలలో రవాణాభివృద్ధి పథకాలవల్లనే యీ జటిల సమస్య నివారణ కాగలదు.

నిర్మింపబోయే నాగార్జున సాగర్ నుంచి దాదాపు అయిదు వందల మైళ్ళ పొడవుగల కాలువలు త్రవ్వబడును. ఈ కాలువలు వెడల్పుగా త్రవ్వబడును. స్టీమర్లు, పడవల రవాణాకు ఉపయోగపడునటుల లోతుగా ఈ కాలువలు త్రవ్వబడవలెను.

500 మైళ్లు పొడవుగల మంచిరోడ్లు నిర్మాణము చేయవలెనన్నచో షుమారు పదికోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలెను.

ఆ మొత్తంలో నూటి 325 వంతులు ఖర్చు పెట్టినచో ఈ కాలువలు నావికా రవాణా సౌకర్యాల కుపయోగపడునటుల త్రవ్వవచ్చును.

ఈ నావికా రవాణాభివృద్ధులవల్ల రాష్ట్రంలోని సుమారు 300 గ్రామములలోని గ్రామస్థులకు ప్రయాణ సౌకర్యములు ఏర్పడును వారు పండించిన ధాన్యములను సకాలంలో విక్రయమునకు మార్కెట్లకు తీసికొని వెళ్లుటకు సౌకర్యములు ఏర్పడును.

కావున నాగార్జునసాగర్ నుంచి ఇరువైపుల త్రవ్వబడే వందలాదిమైళ్ళనిడివిగల కాలువలు ఇరిగేషన్ ఉపయోగమునకేగాక నౌకాయానానికి ముఖ్యంగా పనికివచ్చునటుల ప్రభుత్వంవారు త్రవ్వించెదరని ఆశించుచున్నాను.

రోడ్డు, రైలు, ట్రాన్సుపోర్టులకన్న నావికా ట్రాన్సుపోర్టు చౌకగా వుండును. దీనిమీద పెట్టుబడికూడ తక్కువగా వుండును ఒక్కొక్క లారీ ఖరీదు రు 25,000/-లు వుండును లారీ సామాన్యముగా 4½ టన్నుల బరువు మోయును ఒక్కొక్క బోటు 40 టన్నుల బరువు మోయును అనగా 9 లారీల బరువు మోయును 9 లారీల ఖరీదు రు. 2,25,000/-లు వుండును. ఈ పెట్టుబడితో పలబై బోట్లు ఖరీదు చేయవచ్చును

అన్ని విధముల ఏడవల రవాణా చాలా చౌక గనుక, దీని అభివృద్ధికి పథకములు వేసి, ఆర్థిక సౌష్ఠవముతో రాష్ట్రప్రభుత్వము నడుపుతుంది అని విశ్వసించుచున్నాను.

రాష్ట్ర ప్లానింగ్ బోర్డులో రోడ్డు రవాణా, నావికా రవాణాభివృద్ధి సంఘములకు ప్రాతినిధ్యములేదు సరిగదా జిల్లా ప్లానింగు బోర్డులలో కూడా ఈ సంఘమునకు ప్రాతినిధ్యము ఇవ్వవలెనన్న పంకల్పము ప్రభుత్వమునకు కలుగకపోవడం విచారణీయాంశము.

మీ గృహమునకు నూతన శోభ!
జంకార్ రేడియోలు

* అందమైన వాల్‌నట్ క్యాబినెట్టు
* ప్రస్ఫుటమైన శబ్ద గ్రహణం.
* సులభమైన ట్యూనింగు కలిగి దీర్ఘ కాలం పనిచేయును.
తయారు చేయువారు: ఇండియన్ ప్లాస్టిక్సు లిమిటెడ్, బొంబాయి.
సోల్ డిస్ట్రిబ్యూటర్సు: టెరిటోరియల్ ఏజన్సీస్,
పి. బి. 373, విజయవాడ-2.
(ప్రాతినిధ్యము లేనిచోట్లలో యేజంట్లు కావలెను.)

సారంగపూరువారి
SANFORIZED REGD SHRUNK
ఎప్పుడూ మెరిసే పట్టుముగింపుగల పాప్లిన్‌లు, షర్టింగులు మరియు కోటింగులు
పక్కా రంగుల ఫ్యాన్సీ అద్దకాలు
సారంగపూర్ కాటన్ మేన్యుఫేక్చరింగ్ కో.. లి.
అహమదాబాద్.
PSSM—8A/2

తారాబలం-చంద్రబలం

1955 ఆగస్టు 6 వ తేదీ ఆదివారంనుంచి ఆగస్టు 13 వ తేదీ శనివారంవరకు

గ్రహస్థితి: మిథునంలో కేతువు; కర్కాటకంలో సూర్య, శుక్ర గురు శుక్రులు; బుధుడు 10 తేదీ అర్ధరాత్రదాకా కర్కాటకంలో, తరువాత సింహంలో; తులలో శని: ధనుస్సులో రాహువు; చంద్రుడు మీన, మేష, వృషభ మిథునాలలో.

• • •

బంగారం ధర 9 వ తేదీ తరువాత తేడా అయ్యే సూచన ఉన్నవి. 12, 13 తేదీలలో తిరిగి మందీ అవుతుంది.

వేరుశనగ పప్పు నూనె ధరలు 7, 8, 9 తేదీలలో కొంత పెరుగుతవి.

మేషం: [అశ్విని, భరణి, కృత్తిక 1 వ పా.]

ఈవారంలోని మొదటి ఒకటి రెండు రోజులు కొంతవరకు ప్రశాంతంగా, యిబ్బంది తెలియకుండా జరిగిపోతవి

తరువాత క్రమంగా డబ్బు యిబ్బందులు యెక్కువ అవుతవి కుటుంబంలో బంధు, మిత్రుల రాకపోకల వల్ల ఖర్చులు యెక్కువ అవుతవి. ఎంతడబ్బు వచ్చినా చాలక, అప్పులు చేయడం కూడా జరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో సౌమ్యంగా అనుకూల పరిష్కారాలు జరుగుతవి. ఉద్యోగంలో కొంత నిదానంగా రాగల అభివృద్ధి సూచనలు కనబడుతవి. వ్యాపారం, ఇంటి వృత్తిలో మీకు కావలసిన డబ్బు, మనుష్యుల సహాయం దొరుకుతుంది. 12, 13 తేదీలలో మీ ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా చూసుకోనండి. శుభవార్తలు

వృషభం: [కృత్తిక 2, 3, 4 పా. రోహిణి, మృగశిర 1, 2 పా.]

వృత్తి వ్యాపారాలను గురించి కొన్ని వారాలనుంచి మీ మనస్సులో వున్నటువున్న ఆందోళనలు, సందేహాలు చాలావరకు ఈ వారం తొలగుతవి



మీరు దూరప్రదేశాలకు ప్రయాణాలు చేయడం, దూరానవున్న ఆస్తులు మీ దగ్గరకు రావడం జరగడంవల్ల, మిమ్ములను వేధిస్తున్న కొన్ని ముఖ్య సమస్యలు ఒక పరిష్కారానికి వస్తవి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం యేర్పడుతుంది. పై అధికారులవల్ల కావలసిన సహాయ సంపత్తి లభిస్తుంది. స్థిరాస్తి కోసం ఆలోచన లేకుండా కొంత డబ్బును, వృధాగా ఖర్చు చేస్తారు. పిల్లల పెండ్లి, పేరంటం మొదలైన శుభకార్యాలు ఒక నిశ్చయానికి వస్తవి. వ్యవహారరంగంలో విజయవంతమైన కాలం. 12, 13 తేదీలలో అనారోగ్యం; మంచి ప్రవంగాలు వినడం; డబ్బు రాబడి.

మిథునం: [మృగశిర, 3,4 పా. ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పా.]

మనుష్య ప్రయత్నానికి దైవం కూడా సహాయపడితే, రోదినంబి ఫలితం కలుగుతుంది. ఈవారం మీ రాశికి గ్రహబలం చాలా అనుకూలంగా



వుంది దీనికి తోడు మీ రుచి నాచురుకుగా శ్రద్ధతో మెలిగితే, మీ వృత్తి, వ్యాపారాలలో లాభకరమైన మార్పులు తప్పక రాగలవని కనబడుతున్నది. ఆధ్యాత్మికంగా, అన్ని విధాలా ఉత్తములు అయిన, హోదా గలిగి వున్నవారు కొందరు మీకు ఆప్తులౌతారు వ్యవహార రంగంలో ప్రతికూలత జరుగుతుందేమోననే భయం లేదు. పుణ్యతీర్థయాత్రా ప్రయాణాలు, శుభకార్యాలను గురించి ప్రయాణాలు చేస్తారు. విద్యా, బుద్ధి బలంవల్ల శ్రమ లేకుండా, డబ్బు రాగల సూచన ఉన్నవి. స్త్రీలతో ఇంతకుముందు వచ్చిన కలహాలు తొలిగిపోతవి. 10, 11 తేదీలలో స్థిరాస్తి వృద్ధి; వ్యాపారంలో వృద్ధి.

కర్కాటకం: [పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష]

ఈ వారం మధ్యకాలంలో వ్యవహారాలు కొన్ని తలయెత్తుతవి. వీటివల్ల అశాంతి ధనహాని యేర్పడుతవి. వారం రెండవ భాగంలో పెద్ద ఖర్చుతో ఒక దూరపు ప్రయాణం చేస్తారు

లాటరీ, స్పెక్యులేషన్‌వంటి మార్గాలలో అనుకూలత కలుగగల సూచనలు ఉన్నవి. అయితే యీ సందర్భంలో తొందరపాటు లేకుండా నడుచుకొనడం అవసరం. నౌకర్లతో తగాదాలు వస్తవి. కొందరు మీమీద లేనిపోని నేరాలు వెదకి చిక్కులలోనికి లాగడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో నిమిత్తమూ, అభివృద్ధి యేర్పడుతవి; వ్యాపారంలో చాలా లాభకరంగా వుంటుంది. ఇండ్లు మొదలయిన స్థిరాస్తివల్ల లాభం వస్తుంది. 8, 9 తేదీలలో అధికారులవంటి వారివల్ల కార్యానుకూలత; తిప్పట.

సింహం: [మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పా]

కొంత కాలంనుంచి బాధిస్తూ వున్న డబ్బు చిక్కులు యిప్పుడు తీరిపోవడానికి తగిన దారులు యేర్పడుతవి. ఇందుకు ఒక ఆప్తుని సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో గౌరవం



రాబడిలో పెరుగుదల వుండే పెద్ద మార్పు వస్తుంది. వ్యాపారంలో కూడా అనుకూల సూచనలు కనబడుతవి. ఈ సంబంధంలో ముందు రాగల లాభాన్ని మనస్సులో వుంచుకొని, యిప్పుడు పెద్ద మొత్తంగా కొంత డబ్బును వ్యయపరచడం జరుగుతుంది. ఆప్తులతో కలిసి, ఈ వారం చివర రోజులలో దూర ప్రయాణం ఒకటి చేస్తారు. మీరు మీ ఆరోగ్యం గురించి యేమాత్రం అశ్రద్ధగా వుండవద్దు. 11, 12 తేదీలలో విలువగల వస్తువులు పోవడం; ప్రయాణాలు; దేహపీడ.

కన్య: [ఉత్తర 2, 3, 4 పా. హస్త, చిత్త 1, 2 పా.]

ఈ వారం మీరు విచిత్రమైన సమస్యలో పడతారు, ఉద్యోగ వ్యాపారం సందర్భాలలో ఒకేసారి, ఒకటికన్నా యెక్కువగా కొన్ని మంచి అవకాశాలు మీ అందుబాటులోకి వచ్చే



టప్పటికి వీటిలో దేనిని చేతబట్టవలెనో దేనిని వదలివేయ వచ్చునో తేల్చుకోలేక తికమకపడడం జరుగుతుంది. అయితే, దైవం మీ ఎడల అనుకూలంగా ఉన్నందువల్ల చివరకు మీరు చేసుకొనే నిర్ణయంలో మాత్రం పొరపాటు జరగదు, నష్టపాలు యేర్పడవు. ఒక సాధారణ వ్యక్తి ద్వారా, యీ వారం మీకు కొన్ని పెద్దవ్యవహారాలలో జయం కలుగుతుంది. డబ్బు సలగట యెక్కువ, 7,8,9 తేదీలలో బంధువులతో విరోధాలు: సంఘంలో గౌరవవృద్ధి; పుణ్యకార్యాలు.

తుల: [చిత్త 3, 4 పా. స్వాతి, విశాఖ, 1, 2, 3 పా.]

ఈవారం డబ్బురాబడిని గురించి అంతగా చిక్కుపడవలసిన అవసరం కనబడదు కాని, ఇతర చిక్కులు విడిచిపెట్టవు తలపెట్టిన భారమైన పని



యేదీ సంతోషంగా ముందుకు సాగదు; అన్ని అడ్డంకులు యేర్పడుతుంటవి. దేహసౌఖ్యం, మనశ్శాంతి కనబడవు. ఇతరుల మెప్పుకోసం, తృప్తికోసం, శక్తికిమించిన వ్యయం, ప్రయాసలు భరించవలని వస్తుంది. సిరాస్తి, క్రయ, విక్రయ సంబంధమైన లావాదేవీలు, అందివచ్చినట్లే కనబడి, తిరిగి మరికొంత ఆలస్యంలో పడుతవి. వృత్తిలో ఈ వారం మొదటి భాగంలో అసంతృప్తికరంగా కనబడుతుంది; ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. 12, 13 తేదీలలో ప్రయాణాలు; పిల్లలను గురించి అశాంతి.

వృశ్చికం: [విశాఖ 4 వ పాదం అనూరాధ, జ్యేష్ఠ.]

ఈవారం అనేకవిధాల జయప్రదంగా వుంటుంది. వ్యవహార సందర్భాలలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. అయితే ఈ సంబంధంలో శ్రమ యెక్కువగా వుంటుంది. వృత్తి ధనార్జన మార్గాలను,

దక్కించుకోవడంకోసం యీ వారం మీరు చేసే ప్రయత్నాలు వారం చివరకాలంలో ఫలితాలనివ్వవచ్చు. వినోదాలకోసం కుటుంబంలో ఖర్చులు పెరుగుతవి. విలువగల వస్త్ర, వాహనాలకోసం బాగా డబ్బు ఖర్చు చేస్తారు. విలాస వినోదాలు యీ వారం అంతగా పుంటవు. యంత్రశాలల నిర్మాణం, వృత్తికార్యాలు మొదలైనవి సూచనలున్నవి ఇవును, పొరుగువారి, అనుకూలత లభిస్తుంది 12, 13 తేదీలలో ఇతరులకు సహాయంచేయబోయి చిక్కు తెచ్చుకొనడం; ప్రయాణజనంలేని తిప్పట.

ధనుస్సు: [మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.]

గడచిన ఏ డెనిమిది వారాలకన్నా యీ వారం మీ మనస్సునకు చాలావరకు శాంతిదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ జీవనోపాధి ప్రయత్నాలలో యింతవరకు వుంటున్న



ఊగులాట పరిసితి తొలగిపోయి స్థిరమైన నిర్ణయం ఒకటి యేర్పడుతుంది. మీ ఉద్యోగంలో పై అధికారులవల్ల వుంటున్న ఉపద్రవాలు కూడా తగ్గుతవి. డబ్బు విషయంలో మాత్రం యింకా ఒకటి రెండు వారాలదాకా కొంత చిక్కుగానే వుంటుంది. అయితే, పాత యిబ్బందులను సర్దుబాటు చేసుకోడానికి ప్రయత్నాలు జరుగుతవి. మరి యింకమీదట, కొత్త బెడదలు వచ్చిపడవు. వ్యవహారాలలో అనుకూల సూచనలు కనబడుతవి కుటుంబసౌఖ్యం లభిస్తుంది 10, 11 తేదీలలో నౌకర్లవల్ల అనుకూలత; విందులు.

మకరం: [ఉత్తరాషాఢ 2, 3, 4 పా. శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.]

చేతిలోకి రాని (వాగ్దానాలలోని) డబ్బును నమ్మి తొందరపడి, భారమైన బాధ్యతలను పైన పెటుకోవద్దు తొందరపడితే చిక్కులలో పడతారు. ఈ వారంలో కొంతమంది ఆప్తులను సంతృప్తి పరచడం

కోసం, పై గౌరవాలకోసం, మీ కష్టసుఖాలను అలక్ష్యం చేసుకొంటారు; యిందువల్ల చివరకు మిగిలేది ఆసంతృప్తి మాత్రమే ఇతరులవల్ల వున్న మీ ఆస్తి, ఎస్తిపులు మొదలయిన వాటిని గురించి ఓపికలు వ్యవహారాలు దిగవలసివస్తుంది వృత్తిలో లోగడువున్నా ప్రోత్సాహకరంగా వుంటుంది. కొద్దిపాటి అనారోగ్యం చేస్తుంది; ఇంటువల్ల కొన్ని పనులు చెడుతవి. 7, 8, 9 తేదీలలో తప్పులు; గెలుపు; గౌరవం.

కుంభం: [ధనిష్ఠ 3, 4, పా శతభిషం, పూ భా. 1, 2, 3 పా.]

గతవారంలో పుస్తుతి తీవ్రంగా వుండకపోయినా, యీ వారంకూడా కుటుంబంలో కొంతవరకు అశాంతి గానే వుంటుంది; మీరు ఎవరి సుఖంకోసం పాటుపడుదురో

వారే మీ యెడ కొంత అసుఖంగా వున్నట్లే కనబడుతారు. మీ ప్రయత్నంలో లోపం లేకపోయినా, దైవానుకూల్యం యింకా పూర్తిగా పేర్పడలేదు అని అనుకోవలసివస్తుంది. ఈ వారం కావలసినంత డబ్బు చేతిలోకి వస్తుంది. కాని, పైకి దుబారాగా కనబడని, ఉపయోగానికి రాని పనులకోసం విశేషంగా డబ్బు ఖర్చు అవుతుంది; ఉద్యోగ, వ్యాపారాలలో వృద్ధికి అవకాశం కలిగించే సూచనలు కొన్ని కనబడుతవి. కోర్టు వ్యవహారాలలో జయప్రదంగానే వుంటుంది 8, 9, 10 తేదీలలో డబ్బు రాబడి; మంచి ప్రసంగాలు; గృహసౌఖ్యం.

మీనం: [పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి]

వృత్తి, వ్యాపారాలలో మీతో కూడా వుంటున్న వారితో తగాదాలు వచ్చే సూచనలు కనబడుతున్నవి. కాబట్టి, చిక్కులు పెద్దవి పెరగకుండా జాగ్రత్తపడండి మెత్తగా మాట్లాడిన



ప్రతివాదూ మిత్రుడే అని అనుకొనడం వల్ల ప్రమాదానికి అవకాశం వుంటుంది. కావి, ప్రతి ప్రాణిని అనుమానించడం అలవాటయితే, అదీ హానికరమే. తమ కార్యం సాధించుకొనటం విమిత్తం, కొందరు పొల్లు కబుర్లతో మిమ్ములను బుటలో వేసుకోడానికి ప్రయత్నిస్తారు. పిల్లల శుభ, క్షేమ ప్రయత్నాలలో మీరు తృప్తితో గట్టెక్కుతారు. డబ్బు పరిస్థితి తృప్తికరంగా వుండదు. 11, 12, 13 తేదీలలో శుభ సంఘటనలు, అధికారులవల్ల అనుకూలత.

శ్రీ పాతూరి సుబ్బరాయశాస్త్రి,
నెం. 147 మింటుస్ట్రీటు, మద్రాసు-1.

ఫోనులో రు. 1,000/- వరకు హుండీలపై అప్పు తీసుకొనండి. ఇంగ్లీషులో వ్రాయండి.

Mercantile Company of Rajasthan, JAIPUR.

ఆంధ్ర ఎలెక్ట్రిసిటీ డిపార్టుమెంటు

విశాఖపట్నంవద్ద ఇంజనీరింగు ఎగ్జిబిషన్ 19-8-1955 నుంచి

ఆంధ్ర స్టేటుకు మాచ్‌ఖండ్ హైడ్రో పవర్ సప్లయి ప్రారంభ సందర్భములో, విశాఖపట్టణములో ఒక ఇంజనీరింగు ఎగ్జిబిషన్ 19-8-1955 తేదీనుంచి ఒక మాసము పాటు జరుపబడును.

ఎలెక్ట్రికల్ ఇంజనీరింగుకు పవర్ (పాజక్టుల నిర్మాణానికి, విద్యుచ్ఛక్తి జనరేషన్, (ట్రాన్‌సిమిషన్, డిస్ట్రిబ్యూషన్ వినియోగాలకు సంబంధించినవి, అగ్రికల్చరల్ పంపుసెట్లు ప్రదర్శన విద్యుచ్ఛక్తి ద్వారా తయారు కాగల గ్రామ కుటీర పరిశ్రమలు మోటార్లు, ఇంటి వాడుకల కుపయోగపడు పరికరములు, ఇల్యూమినేషన్ పరికరములువంటి ఎలెక్ట్రికల్ సామానులు (ట్రాన్స్‌మిషన్ లైన్ మెటీరియల్స్) మున్నగునవి, విద్యుచ్ఛక్తి ద్వారా పరిశ్రమల నిర్వహణ విధానాలు, కమ్యూనికేషన్, (ట్రాక్షన్‌లో ఇంజనీరింగ్ లోని యిబిరిబ్రాంచీలకు వుపయోగించే వర్కింగ్ లేక స్టిల్ మోడల్స్ ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఆమోదించబడును. (ట్రాన్స్‌మిషన్ లైను మెటీరియల్సువంటి ఉపకరణములు. విశాఖపట్నములో, 500 అ. × 400 అ. విస్తీర్ణము గల మున్సిపల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ జరుపబడును.

ప్రదర్శనదారులకు తావు, ఎలెక్ట్రిసిటీ, నీరు వుచితముగా ఇవ్వబడును. స్టాల్సులో ఎలెక్ట్రికల్ సామానులు విక్రయించుటకు అనుమతి ఇవ్వబడును. ప్రతి ఒక్క స్టాలుకు ఒక లైటు, ఒక ప్లగు పాయింటు తప్పకుండా లేకుండా డిపార్టుమెంటువారు ఉచితముగా యిచ్చెదరు. ప్రదర్శన దారులు జాస్తీగా ఎలెక్ట్రిసిటీ నుపయోగించు సెడల దానికి తగు ఏర్పాట్లు చేసుకొనవలయును.

ఎగ్జిబిషన్‌కు నియమించిన స్థలం పరిమితంగావున్న కారణాన, ప్రదర్శనలో పాల్గొనగోరువారు తమకు కావలసిన జాగాను, సూపరింటెండింగు ఇంజనీరు జనరల్ కన్‌స్ట్రక్షన్ సర్కిల్ (ఈస్టు) 3/110, డాబా గార్డన్సు, వాల్టేర్ వారికి త్వరలో తెలుపుకోవలసినది. ఎగ్జిబిషన్ ప్రారంభించుటకు వ్యవధి చాలా స్వల్పమైనందున, ప్రదర్శనములో పాల్గొనగోరువారు తమ తమ స్టాల్సులో పనులు ప్రారంభించవచ్చును. 12-8-55 తేది లోపల స్టాల్సును సిద్ధంచేసి వుంచవలయును.

చీఫ్ ఎలెక్ట్రిసిటీ ఇంజనీరు,
20, గట్ లెండు గేటు,
గుంగంబాకం, మద్రాసు-6.

రూపవాణి

ఇంగ్లీషు సినిమాథియేటర్లలో భారతీయ చిత్రాల ప్రదర్శన

మన దేశం చలనచిత్ర పరిశ్రమలో ప్రపంచం మొత్తంమీద మూడవ స్థానం ఆక్రమించుకొని వుండడం సంతోషకరమే కాని పరిశ్రమ ప్రారంభమై 40 సంవత్సరాలు గడచినా నిర్మాతలు యిప్పటికీ ఒక క్రమ విధానంలో చిత్ర నిర్మాణం కొనసాగించలేకపోవడం శోచనీయం.

దీనికి నిర్మాతలలో ఐకమత్యం లేకపోవడం తమ సాధన సంపత్తిని "పూలి" చేసుకోలేకపోవడం కారణమని ప్రభుత్వం అంటుంది.

"నిర్మాతలలో చాలామంది స్వతంత్రంగా చిత్రాలను నిర్మించుకొనేవారు కావడంవల్ల 'పూలింగ్' పద్ధతి ఆచరణ సాధ్యం కాదని కొందరంటారు.

పెట్టుబడి సౌకర్యం లేకపోవడం, మితిమీరిన వడ్డీలకు డబ్బు తేవడం నష్టదాయకంగా వుంటున్నదని కొందరివాదం.

ముడిఫిల్ము ఉత్పత్తి దేశంలోనే జరిగితే చాలా మేలై వుండేదని కొందరి సూచన. యంత్ర పరికరాల ఉత్పత్తికి కూడా ప్రభుత్వం ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తగు స్థానం యివ్వాలని మరికొందరి ప్రతిపాదన.

కొత్త సినిమా థియేటర్ల నిర్మాణానికి అవకాశ మివ్వాలని ఎగ్జిబిటర్ల ఆందోళన.

ఇదే సమయంలో మన చిత్రాలను విదేశాలలో ప్రదర్శనకు పంపించే ఏర్పాట్లు జరగాలని మరికొందరి ఆదుర్దా.

ఈ కారణాలన్నిటిని పురస్కరించుకొనే చలనచిత్ర పరిశ్రమలోనివారు అప్పుడప్పుడు ఇండియా ప్రభుత్వ సమాచార, బ్రాడ్‌కాసింగ్ శాఖామంత్రి శ్రీ బి.వి. కేస్కార్ నుకలుసుకొనడం, రాయబారాలు సాగించడం జరుగుతూవుంది.

ఇటీవల బొంబాయిలోని అయిదుగురు స్వతంత్ర నిర్మాతల సంఘసభ్యులు — శ్రీ జెమినీదివాన్, ఎం. ఎస్. అహ్లువాలియా, వలీమహమ్మద్‌ఖాన్, దానీత్వర్, జె. పి. అగర్వాల్ గార్లు శ్రీ కేస్కారును కలుసుకొని, పరిశ్రమలోనివారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు

పెట్టుబడి సహాయం విషయమై ఏర్పాటుచేసే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన పేరికి సూచించారు

వీరుచేసిన సూచనలలో ఒకటి కొలంబో ప్రణాళిక పరంగా స్టూడియోలకు అవసరమైన కొత్తయంత్ర పరికరాల దిగుమతికి ప్రభుత్వం ప్రయత్నించాలని.

మరొకటి: ఇతర దేశాలలో ప్రభుత్వం వాణిజ్య ఒడంబడికలు చేసుకొనేసందర్భంలో ఫిల్ములను కూడా చేర్చుతూ వుండాలని.

మూడవది: సినిమా థియేటర్లు ఎక్కువగా నిర్మించడానికి అవకాశమివ్వాలని.

నాలుగవది: బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు వంటి ప్రధాన నగరాలలో ఇంగ్లీషు చిత్రాలనే ప్రదర్శించే థియేటర్లలో కూడా ప్రదర్శనకాలంలో సూరింట 33 1/3 పంతులకాలం భారతీయ చిత్రాల విడుదలకు కూడా అవకాశ మివ్వబడాలని.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక పరంగా తలపెట్టే పనులకు ఎక్కువగా ఉక్కు అవసరం కనక కొత్త థియేటర్ల నిర్మాణం విషయమై యిప్పుడున్న నిర్బంధాలను సడలించడం సాధ్యపడదని, అయితే సినిమాలకు లైసెన్సు లిచ్చేటప్పుడు-ఇంగ్లీష్ సినిమా థియేటర్లు భారతీయ చిత్రాలను కూడా ప్రదర్శిస్తూ వుండాలనే కాజా చేర్చడాన్ని గురించి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రతిస్తానని శ్రీ కేస్కార్ అన్నారు.

మెట్రోగోల్డ్విన్ మేయర్ వంటి సంస్థలు కలకత్తా, బొంబాయివంటి నగరాలలో సినిమా థియేటర్లు కట్టుకొని, లేదా కొనుక్కొని కేవలం తమ చిత్రాల ప్రదర్శనకు మాత్రమే వినియోగించుకొంటున్నాయి.

తారల ప్రతిఫలం విపరీతంగా పెరిగిపోయి వుండడం, నిర్మాణ వ్యయం అనేక రెట్లు అధికం కావడం ఫలితంగా చిత్రం నిర్మించిన నిర్మాత తన పెట్టుబడి ద్రవ్యాన్ని త్వరగా రాబట్టుకొనడానికి ప్రధాన నగరాలలోని రెండు మూడు థియేటర్లలో విడుదల చేసుకోవడం అవసరం.

దీనివల్ల ఒకే థియేటర్‌లో రజతోత్సవాల వరకు చిత్రాన్ని 'బ్లాక్' చేసి, యితర చిత్రాల విడుదలకు మార్గంలేకుండా చిక్కు కలిగించే ముప్పు తప్పుతుంది.

మద్రాసులో యిటీవల కొంతకాలంవరకు ఇంగ్లీష్ చిత్రాలను మాత్రమే ప్రదర్శించే కాసినో, రాక్సీ థియేటర్లు హిందీ, తెలుగు తమిళ చిత్రాలను ప్రదర్శిస్తున్న విధంగానే కేవలం ఇంగ్లీష్ సినిమాలను మాత్రమే ప్రదర్శించే యితర నగరాలలోని థియేటర్లుకూడా భారతీయ చిత్రాలను ప్రదర్శించే ఏర్పాటు జరగడం అత్యవసరం.

(స్క్రీన్‌లోని వ్యాసం ఆధారంగా)

—రాధాకృష్ణ

చిత్రజగతి

బొంబాయి నవకేతన్ వారి "హౌస్ నెం. 44" చిత్రం—దేవ ఆనంద్, కల్పనా కార్తీక్‌లు నటించినది విడుదల చెయ్యబడింది.

బిమల్‌రాయ్ ప్రొడక్షన్స్ వారు వాండ్ ఉస్మాని తారా సూహన్‌లతో నిర్మించిన "అమానత్" చిత్రం విడుదల చేయబడింది

• • •

బొంబాయి సినిమాలకు కె. సెం చేసి "పరిణీత" చిత్రం నిర్మాణం ముగించారు. [illegible] దేశాయ్, [illegible] చిత్రమట.

వ్యాసపీఠం

పిల్లల భారత వీరాంగనలు

శ్రీ తల్లావఝుల కృష్ణనివాసశర్మ ఎం. ఏ బి. ఇడి. శ్రీ నీలంరాజు శ్రీనివాసరావుగార్లు రచించినది. ఇందులోనివన్నీ భారతదేశ చరిత్రలోని వీరగాథలు, పిల్లలకోసం చక్కని శైలిలో వ్రాయబడ్డాయి.

మాధవరావు, ఆయన భార్య శకుంతల, కుమార్తె మృదుల దేశ పర్యటనచేస్తూ జబల్‌పూర్ ప్రాంతంలో రాణి దుర్గావతి సమాధిని చూసిన తర్వాత ఆ బిడ్డ అది ఏమని ప్రశ్నించగా ఆత్రుతతో పోరి "వీరస్వర్గమలంకరించిన రాణి దుర్గావతి చరిత్ర కథనంతో గ్రంథం ప్రారంభమౌతుంది. ఆ తర్వాత ఆ తండ్రి రాజస్థానంలో చిత్తూరు రాణుల కథలు-పద్మిని, మీరాబాయి కథలు, ఆపైన తారాబాయి, వీరమాత రాణీసంయుక్త, ఛాందీబీబీల కథలు చెబుతాడు. చదువరి కథనంద శివాజీకి మారి, వల్లాటిసీముకు అజరామర ఖ్యాతి తెచ్చిన నాయకురాలు, కథ మీరుగల్లు రుద్రమదేవి వీరగాథలు వినిపిస్తాడు. ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రలో యాత్ర ముగుస్తుంది.

రచన అత్యంత సరళంగా చరిత్ర పాఠాలు చదివినట్లుగాక పిల్లలు ఆద్యంతం ఔత్సుక్యంతో చదవడానికి, వినడానికి వీలైన పద్ధతిలో సాగింది.

బాల సాహిత్యం సాధించవలసిన లక్ష్యాలలో ఒకటి వినోదం. రెండవది విజ్ఞానం. ఈ రెండూ కూడా పిల్లలలో ఉత్తేజాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. నేటి బాలలు రేపటి పౌరులు కనక వారిలో ఉత్తమాదర్శాలు పెంపొందడానికి ఉత్తమ శిశు సాహిత్యం అవసరం. శిశు సాహితీ వనంలో నవసౌరభం వెదజల్లే మనోజ్ఞ మల్లికా ప్రసూనమనదగిన ఈ భారత వీరాంగనలు అట్టి అవసరాన్ని తీరుస్తుంది, 121 పుటలు చక్కని చిత్రాలతో త్రివర్ణముఖ చిత్రంతో అందంగా ముద్రించబడింది. వెల రూపాయిన్నర. ప్రాప్తిస్థానం: కాళహస్తి తమ్మారావుఅండ్ సన్స్, సంస్కృతాంధ్ర బుక్‌డిపో, రాజమండ్రి.

ఉగుపాలు

శ్రీ "వారణాసి" యం. వి. యస్. శర్మగారు రచించిన గేయకథల సంపుటి. బాపూ, గులాబీ, వియ్యన్న-ఎన్ని, పేను-నల్లి-దోమ, తల్లిప్రేమ మున్నగు మకుటాలతో 12 గేయకథలున్నాయి. ముత్యాల సరాలుగా వ్రాసిన ప్రతికథ ఎంతో బాగున్నది. అతి సులభంగా అరం కాగల చిన్న చిన్న మాటలతో కూర్చిన ఈ గేయాలు పిల్లలకు ఆనందం కలిగించగలవు. రంగు రంగులలో చక్కని బొమ్మలతో ముద్రించబడినది. 70 పుటలు, వెల రూపాయి. ప్రచురించినది: ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ.

పారమార్థిక సంభాషణలు

శ్రీరామకృష్ణ పరమహంస ప్రథమశిష్యవర్గం గావించిన ఆధ్యాత్మిక బోధనలు ఈ గ్రంథంలో చక్కగా పొందుపరచబడినవి. శ్రీమతిదేవి, శ్రీ బ్రహ్మానందస్వామి, శ్రీ ప్రేమానందస్వామి, శ్రీ తురీయానందస్వామి శ్రీ శివానందస్వామి, శ్రీ శారదానందస్వామి తమ శిష్యులతోను, ఇతర భక్తులతోను గావించిన సంభాషణలు ఆరుప్రకరణలలో గుదిగుచ్చబడినవి. కొందరు శిష్యులు ఈ జ్ఞానసిద్ధుల ప్రబోధాలను తమ దినచర్యా జ్ఞాపకలలో ఎప్పటికప్పుడు వ్రాసివుంచుకొన్నారు, వాటిని క్రోడీకరించి, తొలిసారి గ్రంథరూపంలో ప్రకటించారు.

మూలం నుంచి శ్రీ కందుకూరు మల్లికార్జునంగారి ఆంధ్రానువాదం సరళంగా వుంది పారమార్థిక ధర్మానుసారంగా జీవించగోరే వారికి ఈ గ్రంథం అమూల్యమైనది పామరిక సమస్యలకు తేలికగా సమాధానాలు చూచుకోడానికి వీలుగా గ్రంథం చివర అకారాది విషయసూచిక చేర్చబడింది. చెన్నపురిలోని రామకృష్ణ మఠంవారు ఈ 416 పేజీల ఉద్గ్రంథాన్ని ప్రచురించారు. వెల మూడు రూపాయలు ప్రతులకు "శ్రీ రామకృష్ణ మఠము, మైలాపూరు, మద్రాసు-4" అన్న చిరునామాకు వ్రాయవలెను.

శ్రీ రామకృష్ణ ఉవాచ

శ్రీ రామకృష్ణుని ప్రవచన రత్నములు కొన్ని ఏరి ఆంధ్రంలో అనువదించి ఈ పాకెట్ పుస్తక రూపంలో శ్రీ రామకృష్ణ మఠంవారు ప్రచురించారు. ఇది రెండవ కూర్పు. పుస్తకం ఆరంభంలో శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత సంగ్రహం కూడా పొందుపరచారు. 1931 లో రామకృష్ణ మఠంవారు "శ్రీ రామకృష్ణ వాక్యావళి" పేర ప్రకటించిన గ్రంథం ఆధారంగా శ్రీ శ్రీరాం వెంకట భుజంగరాయశర్మ, శ్రీ కందుకూరు మల్లికార్జునంగారలు ఈ 124 పేజీల చిన్న పుస్తకం రచించారు. వెల 0-6-0 ప్రతులు "శ్రీ రామకృష్ణ మఠము, మైలాపూరు, మద్రాసు-4" అన్న చిరునామాపై లభించగలవు.

—రాధాకృష్ణ

ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ ఆఫ్ క్యాన్సర్

వ్రణమనువ్రణవ్యాధి (క్యాన్సర్) దేశంలో నానాటికి అధికంగా వ్యాపిస్తున్నది దీని గురించి అనేకులు, కొంతకాలం క్రిందట దీనికి చికిత్స లేనేలేదనే అభిప్రాయం చాలా మందికి వుండేది ఇప్పుడు అటువంటి అభిప్రాయం కొంతవరకు తగ్గింది దీనికి కారణం ఇంగ్లీషు వైద్యప్రముఖులు కొందరు చికిత్స చేస్తున్నారు. అయితే యీ చికిత్సవల్ల అనుకూల ఫలితం ఎంతమాత్రం కనబడుతున్నదో చూస్తుంటే, తృప్తికరమైన ఫలితం కనబడడం లేదు; అయితే, యీ వ్యాధి నివారణకు, నిర్మూలనకు అనేకచోట్ల పరిశోధన, చికిత్సా సంస్థలు ఏర్పడుతూ ఉండడం ముదావహ విషయం.

మరి, యీ వ్యాధికి ఆయుర్వేద విధానంలో చికిత్సలేదా అని అనేకమందికి సందేహం కద్దు. ఎందుకంటే, యీ వ్యాధికి ఆయుర్వేదం రీత్యా చికిత్సచేసి, తృప్తికరంగా ఫలితం సాధించినట్లు కనబడదు కాబట్టి. ఆయుర్వేద శాస్త్రంలో రోగ విదానం అంతా త్రిదోష (కఫవాత, పిత్తాలు) సిద్ధాంతంపైన అధారపడి జరుగుతుంది. దేహంలో యే వ్యాధి యేర్పడినా, అది, దోషత్రయం యొక్క వ్యత్యాస పరిస్థితుల వల్ల యేర్పడుతూ ఉండేటప్పుడు, పుట కురుపు నిదానానికి త్రిదోష సిద్ధాంతంలో దారి దొరకాలి. అట్లా దారి దొరికిననాడు చికిత్స సాధ్యమవుతుంది. ఆయుర్వేద వైద్య విద్యాధికుడుగా కలకత్తాలోను, ఢిల్లీలోను పేరుకెక్కిన డాకరు ప్రభాకర ఛటర్జీ ఈ పుస్తకాన్ని (ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ అఫ్ క్యాన్సర్)—పుట్టకురుపుకు ఆయుర్వేద వైద్యం అనేదాన్ని ఇంగ్లీషులో చాలా వివరంగా వ్రాశారు. దేహంలోని అన్ని భాగాలలోను వచ్చే అన్నిరకాల పుటప్రణాల నిదానాలు, వాటివాటికి తగిన ఆయుర్వేదీయ చికిత్సలు వివరంగా వ్రాశారు. ఇందులో వీరు యెక్కువగా మాధవకర, పునర్వసు ధన్వంతరి, నాగార్జునుల వైద్యమార్గాలను అనుసరించారు: ముఖ్యంగా ఔషధాలను ఎన్నుకొనడంలో-మూలికలను ఎన్నుకొనడంలో-నాగార్జునుడి విధానాలను ఎక్కువగా గ్రహించారు. వీరు నిర్ణయించిన ఔషధాలు, ఓషధులు సాధారణంగా దేశమంతటా అందరికీ అందుబాటులో వుండే, వేప, త్రిఫల, మొదలయినవి శిలాజిత మొదలైన ధాతువులూ అందువల్ల సాధారణంగా, ఏ మారుమూల గ్రామంలో వుండే ఆయుర్వేద వైద్యుడైనా, తనకు అందుబాటులో దొరికే వస్తుజాలంతో పుట్టకురుపు చికిత్స చేయడానికి యీ పుస్తకం ఉపయోగపడుతుంది. డెమ్మీ సైజులో 184 పేజీలు ఉన్నవి. ఖరీదు రూ 10-0-0 లు. ప్రాప్తిస్థానం రాజవైద్య ఆయుర్వేదిక్ వర్క్స్, 172 బౌబజారు, కలకత్తా, 12.

—సుబ్బరాయ శాస్త్రి.

చంద్రమండల యాత్ర

అయిదేళ్ళలో సాధ్యమని రష్యన్ విజ్ఞాని ప్రకటన

మాస్కో, ఆగస్టు 4—ఇక అయిదు సంవత్సరాలలో, మహా అయితే పదేళ్ళలోపు వ నే మనుష్యులు చంద్రమండలానికి మరళిరంగా యాత్రచేసి రావడం సాధ్యం కాగలదని సోవియెట్ శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు.

రష్యాలోని ఆస్ట్రోనాటిక్ సెక్షన్‌కు చెందిన టెక్నికల్ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ క్లైట్‌షైబ్ నేడిచ్చట బకలోప్ ఏరో-క్లబ్‌లో ఉపన్యసిస్తూ, రేడియో తరంగాల సహాయంతో రాకెట్‌లను కోరినచోటికి పంపడానికి సంబంధించిన సాంకేతిక విద్యకు సంబంధించినంతవరకు, రాకెట్‌ను చంద్రమండలానికి పంపడం సాధ్యమేనని ఇదివరకే నిరూపించబడిందని వివరించేశారు.

భూమిచుట్టూ చంద్రుని వలె ప్రదక్షిణం చేయగల చిన్న చిన్న కృత్రిమ ఉపగ్రహాలను ఆకాశంలోనికి పంపడానికి అవకాశం కలదనే విషయాన్ని ధ్రువపరుస్తూ, రేడియో తరంగచోదితములైన రాకెట్‌లు భూమిమీదనుంచి అంతరిక్షంలోనికి 250 మైళ్ళకు పైగా ఎత్తువరకు ఇదివరకే పంపబడ్డాయనీ, చంద్రమండలానికి ఓం ప్రథమంగా పంపబడే రాకెట్‌లో మనుష్యులు వుండబోరని తాను భావిస్తున్నాననీ ప్రొఫెసర్ క్లైట్‌షైబ్ వివరించేశారు.

చంద్రమండలానికి మనుష్యులను తీసుకువెళ్ళగల రాకెట్ కొన్ని లక్షల టన్నుల బరువు వుండవలసివుంటుందనీ, కాగా చంద్రమండలంలో పరిస్థితులను పరిశీలించి, ఆ సమాచారాన్ని భూమికి బ్రాడ్‌కాస్ట్ చేయగల రేడియో, టెలివిజన్ మున్నగు పరికరాలతో కూడిన రాకెట్ కొన్ని వందల టన్నుల బరువు కలిగివుంటే చాలుననీ, ఒకసారి చంద్రమండలానికి మానవుల యాత్ర ప్రారంభమైతే, అటుపిమ్మట ఆకాశంలోని అంగారకుడు, శుక్రుడు మున్నగు గ్రహాలకు కూడా రాకెట్‌లలో యాత్రలు సులువుగా జరగగలవనీ ఆయన వివరించాడు. (యు పి ఐ)

ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం ప్రారంభోత్సవం

మద్రాసు, ఆగస్టు 4—శ్రీ త్యాగరాయ కళాశాల, ఉన్నత పాఠశాల, ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం ప్రారంభోత్సవం శ్రీ ఎ నరసింహారావుగారి అధ్యక్షతన (బి ఎ బి ఇ డి ఎల్ అసెంబ్లీ) సభలో శ్రీ విశ్వనాధ నరసింహముగారు (చెన్నపురి ప్రెసిడెన్సీ కళాశాల, తెలుగు ఉపన్యాసకులు) ప్రారంభోపన్యాసం కావించారు.

ప్రార్థనానంతరం పాఠశాల తెలుగు పండితులు విద్వాన్ శ్రీ కె. రంగస్వామి అయ్యంగార్ ఉపన్యాసకులకు స్వాగతమిచ్చారు తర్వాత అధ్యక్షుల తొలిపలుకు పిమ్మట శ్రీ నరసింహంగారు కవిత్రయము ప్రారంభించి నేటివరకు తెలుగు భాషాభివృద్ధిని గురించి ప్రసంగించారు.

ఉపన్యాసానంతరము పాఠశాల తెలుగు పండితులు విద్వాన్ శ్రీ ముసునూరు నాయుడుగారు కృతజ్ఞత తెలిపారు. అధ్యక్షుని ముగింపుపలుకులతో సమావేశం ముగిసింది.

బుహారి నగరంలోని ప్రముఖ హొటల్

* బుహారి రూఫ్ గార్డెన్
ఆధునిక సౌకర్యాలు కలవు- అట్టి వాటిలో మొదటిది; శ్రేష్ఠమైనది.
* బుహారి సాటిలేనిది: శాకాహారాలలోను, మాంసాహారాలలోను కూడా.
* పార్టీలకు పెద్దదైనా చిన్నదైనా: స్వల్ప వ్యవధిలో ఏర్పాటు చేసుకోవచ్చు.
* అతిథులను ఆదరించే

శాశ్వత గృహిణుల తప్పింది. మీ అతిథులను బుహారీకి గొనిరండి.

బుహారి హొటల్ వెచ్చని శుద్ధమైన ఆహార పదార్థాలనే అన్ని వేళలలోను సమకూర్చుతుంది.

అర్ధరాత్రివరకు తెరువబడియుండును.

ఆదివారం ప్రత్యేక పదార్థాలు: టర్కీ బిరియాని, * పార్త్రిడ్జి రోస్ట్; * లంకా రోస్ట్ చికెన్, * చాకొలేట్ మాంగో, లేక వనిల్లా ఐస్‌క్రీమ్, * లెమన్ కస్టర్, * పీచ్ మెల్బా, * వెజిటబుల్ స్ట్యూ, * వెజిటబుల్ బిరియాని, * ఫ్రైడ్ వెజిటబుల్స్; * వెజిటబుల్ కట్‌లెట్, * పైన్ యాపిల్ జ్యాన్.

అరాక్
బుహారి హొటల్
& బేకరి
దినరాజ్ మన్షన్
3/17, మౌంట్ రోడ్- మద్రాస్-2.

ఐ. ఏ. ఎఫ్. రిక్రూట్‌మెంట్

భారత వైమానిక దళంలో ఎయిర్మన్‌కు, అప్రెంటిసులకు యిప్పుడు రిక్రూట్ మెంట్ జరుగుతుంది.

ఎయిర్మన్:

వయస్సు చేరే తేదీకి 17 నుంచి 20 సంవత్సరాలలోపు అర్హతలు: ఎస్ ఎస్ ఎల్. సి. లేక తత్తుల్యమైన పరీక్షలో ప్యాసు. (కొన్ని శాఖలలో వాటికున్న ఎసులకు ఎస్ ఎస్ ఎల్. సి. ప్యాసుకా నక్కరలేదు) [illegible] ఎత్తు కనీసం [illegible] బరువు 105 పౌనులు, ఛాతి మామూలు 30 అంగుళాలు. శ్వాస పీల్చినపుడు [illegible]

ఎన్నిక:

అర్హత కల దరఖాస్తు దారులు ఈ దిగువ కేంద్రాలలో తమకు దగ్గరలో వున్న ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంటు ఆఫీసుకు తమ ఎస్. ఎస్. ఎల్. సి. సర్టిఫికేట్, ఒరిజినల్‌తోను, ఒక గెజెటెడ్ ఆఫీసర్, పై పెండరు మేటిసేట్ లేక తాను యిటీవల చదివిన కాలేజీ లేక పాఠశాలాధికారి నుంచి సర్టిఫికెట్‌తో స్వయంగా వెళ్ళి దరఖాస్తు చెయ్యవచ్చును: దరఖాస్తుఫారం అవసరంలేదు.

ఎన్నిక జరిగే తేదీ, స్థలం:

ఎయిర్ ఫోర్సు రిక్రూట్‌మెంట్ ఆఫీస్, ఐ. ఏ. ఎఫ్. స్టేషన్, తాంబరం. (1) ఎంప్లాయిమెంటు ఎక్స్‌ఛేంజి పాలంకోట 27-8-55 తేదీ ఉదయం 8 గం. (2) ఏ. ఆర్. ఓ. విశాఖపట్నం, 4-9-55 తేదీ ఉదయం 8 గం. (3) ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసు, తిరుచిరాపల్లి 10-9-55 ఉదయం 8 గం. (4) ఐ. ఏ. ఎఫ్. స్టేషన్, తాంబరం, 14-9-55 తేదీ ఉదయం 7 గం.

ఏ. ఎఫ్ ఆర్. ఓ. బెంగుళూరు, (1) ఏ ఎఫ్ ఆర్ ఓ. ఇన్‌ఫాంట్రీరోడ్, మెసుహైగ్రౌండ్, బెంగుళూరు కంటోన్మెంటు 1955 ఆగస్టు 8, 16, 30 తేదీ. సెప్టెంబర్ 12వ తేదీ. (2) ఇ. ఏ. ఆర్. ఓ-ఆస్పత్రి రోడ్, ఎర్నాకులం. ఎయిర్మన్ ఎన్నికకు ఏరోజున నైనా తొలి ఇంటర్ వ్యూ 1955 ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 8 వ తేదీవరకు వైద్య పరీక్ష. కొచిన్‌కు దగ్గరగా వుండే దరఖాస్తుల సౌకర్యానికి ఈ ఏర్పాటు. గమనిక: తిరువాన్కూర్, కొచ్చిన్ సంస్థానం దరఖాస్తుదారు హెడ్మాస్టర్ పుట్టిన తేదీ తెలిపే సర్టిఫికేటును హెడ్‌మాస్టర్ /ప్రిన్సిపాల్/ గెజెటెడ్ ఆఫీసర్ చే సంతకం చేయించి ఎన్నికకు వచ్చినపుడు తీసుకురావలెను.

అప్రెంటిసులు:

వయస్సు 15 నుంచి 17½ సంవత్సరాల వరకు అర్హతలు ఎస్. ఎస్. ఎల్. సి. లేక తత్తుల్యమైన పరీక్షలో ప్యాసు, దేహ ప్రమాణం, ఎత్తు కనీసంలో 4 10", బరువు 84 పౌ. మామూలు ఛాతి నిడివి 29", చూపు, వినికిడి, ఆరోగ్యం మామూలుప్రమాణంలో వుండాలి. రిక్రూటింగ్ ఆఫీసులో జరిగే పర్వేరు పరీక్షలలో నెగ్గడానికి లోబడే ఎన్నుకొనబడతారు. అర్హత కల దరఖాస్తుదారులు స్వయంగా (1) ఎస్. ఎస్. ఎస్. ఎల్. సి. సర్టిఫికేట్ ఒరిజినల్‌తో. (2) తలిదండ్రుల అనుమతి సర్టిఫికేట్. *(3) ఇటీవల చదువుకొన్న విద్యాలయాధికారి నుంచి నడవడిని గురించిన సర్టిఫికేట్.

* తలిదండ్రుల అనుమతి పత్రం ఫారం ఏ. ఎఫ్. ఆర్. ఓ.ల నుంచి పొందవచ్చు.

జీతం, అలవెన్సులు:

అప్రెంటిస్‌నకు శిక్షణ కాలంలో ఈ క్రింది పోర్కొన్న విధంగా జీతం, అలవెన్సు యివ్వబడును. మొదటి సంవత్సరం నెలకు రు. 49-8-0, రెండవ సంవత్సరం నెలకు రు. 54-8-0 దీనికి పైన అప్రెంటిసలకు ఉచిత భోజనం, దుస్తులు, వసతి, వైద్య సౌకర్యాలు సమకూర్చబడగలవు ఐ. ఏ. ఎఫ్ ట్రెయినింగ్ కాలేజీనుంచి ఏడాదికి రెండుసార్లు యింటికి ఉచితంగా ప్రయాణం చేసివచ్చే అవకాశం వున్నది—శిక్షణ జయప్రదంగా ముగిసిన పిదప అలవెన్సులు సహా ఎయిర్మన్‌కు నెలకు రు. 87/- నుంచి రు. 334-8- వరకు సర్వీస్ కాలపరిమితినిబట్టి సక్రమమైన పరీక్షలలో ఉత్తీర్ణులు కావడాన్ని బట్టి యివ్వబడును. భోజనం, దుస్తులు, వసతి, విద్య, ఆట పాటలు. వైద్యసహాయం—ఒక వృత్తిలో ప్రత్యేక శిక్షణ ఉచితంగా సమకూర్చబడును.

ఎన్నుకొనే తేదీ, స్థలం:

ఏ. ఎఫ్. ఆర్. ఓ. ఐ. ఏ ఎఫ్ స్టేషన్ తాంబరంలో ఎయిర్మన్ ఎన్నికకు పైన ఉదహరించిన విధంగా అన్ని రోజులలోను అదే సమయంలో-అదే కేంద్రాలలో జరుగును ఒక్క అప్రెంటిసుల ఎన్నిక మాత్రం ఐ. ఏ. ఎఫ్. స్టేషన్, తాంబరంలో 14-9-55 తేదీన గాక 20-9-55 తేదీన ఉదయం 7 గంటలకు, ఏ. ఎఫ్. ఆర్. ఓ బెంగుళూరులో 1955 ఆగస్టు 22, సెప్టెంబరు 5, 19 తేదీలలో ఉదయం 7-30 గంటలకు ఎర్నాకుళం ఏ.ఏ.ఆర్.ఓ లో 1955 ఆగస్టు 18 నుంచి 15 సెప్టెంబరు వరకు జరుగును.

ఏపి-364 (2)

చనిపోయిందన్న కబురు చెవినబడి చంద్రయ్య ఒక గాఢమైన నిట్టూర్పు విడిచాడు. "పిన్నాన్నత్తురాలు! ఆమెకు పరలోకంలో సుసర్వాంతి కలుగుగాక!" అనుకుంటూ ... వెటున.

ఎవరైతే అటోపంకు టులటోసులా కాది ఎవరినైతే బ్రతుకు పోరాహాలం చేసవుతుందో, ఎవరైతే కనుమూపు సంచినంత మేటు ఒక చిన్న ఆశాజ్యోతి వారిలేరో అలాటి దీనమానవసీకింలో చంద్రయ్య చెల్లెలు కామాక్షమ్మ ఒక్కతె.

కామాక్షికి ఐదో ఏడు జరుగుతుండగా తల్లి పోయింది. తండ్రి అంతకు మునుపే కను మూసుకున్నాడు. ఇక అన్నా, వదినెలు అప్పుడే కాలు మోపిన కొత్త కోడలు. ఈ సంసారం పెని దిక్కు లేకుండా మిగిలాడు. చంద్రయ్య భార్య అలిమేలమ్మ తప్ప ఏ సగినోరాశ్శేతూనా విడిచేదు. ఆమెకు కామాక్షి వలువు తోడులా కనిపించింది. స్నేహితురాల్లా కనిపించింది. ఆపైన చిన్నప్పల కూతూకాయా తోటుబుట్టులా కనిపించింది. ఆనాటి మధ్య వదినెకు, ఇంటి ఆడపడుచుకు మధ్య నడవవలసిన పోరాపొచ్చాలేవీ వుండేవి కావు. కామాక్షి వదినెను "అక్కయ్యా" అని పిలుస్తుంటే అందరికీ చాలా విడ్డూరంగా వుండేది "అదేమిటే వదినెను పట్టుకుని అక్కా అంటావు" అని ఎవరైనా అడిగితే అలిమేలు కలగజేసుకుని "మీ దారు కోందమ్మా! నోరు జారి వదిన "వదినా" అననాగిందంటే ఆకిన్నాన్ని యీ మాయిద్దరి మధ్యా వదినా ఆడపడుచుల కొట్లాటలు ప్రారంభమై పొయ్యేను. ఇట్లా అక్కయ్యా అని పిలుస్తోంది కాబట్టి ఈ సంసారం సాఫీగా సాగిపోతోంది" అని కామాక్షిని చూచి "ఏమమ్మా మరదలా, ఇంత నోరులేని పిల్లవి నువ్వెలా సంసారం ఎలాపెడతావో మరి! వదిన అన్న విడుదలతో నేనొక్కా దాన్ని ఇంట్లో వున్నానని తెలిసి తెలిసీ సాధింపులు, మూతి విరింపులు ఏమీ లేక పోతే ఎలాగమ్మా" అంటూ నవ్వేది. "పోవే అక్కయ్యా! నువ్వు మరీను!" అని కామాక్షి వదినతోబాటు నవ్వుతూ ఆమె కంఠాన్ని పట్టుకుని వేలాడబోయేది. అవన్నీ గడచిపోయిన రోజులు!

చంద్రయ్యదేమంత జరిగిన సంసారం కాదు. పైన వానలు కురిసి, చుట్టుప్రక్కల అరవులు నిండి ఏటిలో పూట వుటితేగానీ చెంకి నాలుగెకరాల చిన్న నేల పలించదు. అట్లా పలించినా కాపురానికి కావలసెల కతమైనా సమకూరడం సందేహమే. పైగా చంద్రయ్య మేడి చేతబట్టి, కాడెద్దుల్ని అదలిస్తూ మండుటెండల్లో శ్రమించడానికి అలవాటుబడకుండా చిన్నప్పటి నుంచీ సుకుమారంగా పెరిగిన మనిషి. కష్టపడి తల మాన్నం తినడంకన్నా కాస్త బారగింటి చూచి ఆకలి కడుపు పైన తడిగుడ్డ పరచుకోడమే మంచిదని అనుకునే మనస్తత్వం అతడిది. "అదే ఓటి, చంద్రయ్యా! పటువలి వదినిమీయా పైశాశ్లో ఒళ్ళువంచి పని చేయకపోతే ఈ సంసార మెలా జరుగుతుం దనుకుంటున్నావు?" వాళ్లైనా అడిగితే "కష్టపడి నేను చేరడానికి గంపెడు బలగమేముంది గనక? మేమిద్దరం తిన్నా తినకపోయినా ఒకటే. ఏదో జరిగిపోతుంది. మా కామాక్షి పెళ్ళి ఒకటి నలుగురిలాగా జరిగిపోతేనా, ఆపైన నాకేలాటి చింతావుండదు" అనేవాడు చంద్రయ్య.

కామాక్షికి పెళ్ళియీడు వచ్చిన దగ్గరికి చంద్రయ్య ఎంత వెగిరపడ్డాడో, అంతకంత ఆలస్యం జరుగసాగింది. ఎన్నో సంబంధాలు చూచాడు. కొన్ని కుదిరినట్లే కుదిరి అంతలో విడిపోయాయి. ఎక్కడికి పోయినా చంద్రయ్యకు కట్నాల సమస్య భీకరంగా ప్రత్యక్షం కాసాగింది. తన తాహతుకు తగినంత కట్నం ముట చెప్పుకోడానికి చంద్రయ్య వెనుకాడాడు. ఉన్న నాలుగెకరాల నేల తనఖా పెట్టితే రెండువేల రూపాయలు చేతికి రావచ్చు. ఆ రెండువేలలో నాలుగింట మూడువంతుల ఖర్చు కళ్యాణానికే జరుగవలసి వుంటుంది. గనుక అందుకు వెయ్యి రూపాయలు పోసినా మిగతా వెయ్యి రూపాయల కట్నం యివ్వడానికి అతడు ఒప్పుకున్నాడు, సిద్ధపడ్డాడు ప్రకటించాడు.

ఈ పరుల వేటలో సతమతమై పోతున్న చంద్రయ్యను నిరుపేదవిసిరిలా ఒక పెళ్ళి పేరయ్య (విచిత్రం! అతడి పేరు కూడా పేరయ్య!) ప్రత్యక్షమయ్యాడు అతని ద్వారా ఒక సంబంధం కుదిరింది. కామాక్షికోసం అలాటి సంబంధం కాదు బహుశా వుండడు ఎవరూ ఊహించలేదు. పదుని రెండో పెళ్ళివాడన్న లోపం ఒక్కటి మినహాయిస్తే మిగతా విషయాలన్నిటిలోనూ అది పేరయ్య చెప్పినట్టు 'రాజా సంబంధమే'.

నీలకంఠానికి మొదటి పెళ్ళి కాస్తా చిన్నతనంలోనే జరిగింది. మొదటి భార్య ఏడేండ్లు సంసారంచేసి, అంతటిలో యిహలోకయాత్ర చాలించింది. ఆ భార్యకు ... ముచ్చటకు ... గురించి చాలమంది యిప్పటికీ కొన్ని దుర్భర గాథలు చెప్పుకుంటూ వుంటారు ... కాబట్టి అందరిలా ఏడేండ్లు దేన్ని కాపురం చేసింది. మరెవరైనా అయితే నాడో నారోజో ... దుక్కు ... చంద్రయ్యతో కుడిపగలగొట్టినట్టు చెప్పారు ... అని నీలకంఠమంటే కలవాళ్లు పింపజేస్తున్న పుకార్లవి, పెళ్ళిళ్ళ పేరయ్య వ్యాఖ్యానించాడు ఏది నిజమో, ఏది అబద్ధమో యెరుక, చంద్రయ్య గంగిరెద్దులా పేరయ్య ముందు తలాడించాడు

కడకు కామాక్షి కల్యాణం ఒక మాదిరిగా ... చంద్రయ్య పెళ్ళి ... ఆగిపోయే సందర్భాలు అనేకం ... ముఖ్యంగా కట్నం దగ్గర ... పెళ్ళి పీటల పైకెక్కిన ... కూడా భగ్నమయ్యే సూచనలు కనిపించాయి పేచీల్ని సమర్థించడంలోనూ పరిష్కరించడంలోనూ పేరయ్య అద్భుత ప్రజ్ఞ ప్రదర్శించాడు మొదట ... మూడు వేలనీ, అంతకు తగ్గితే నిలవదని ... మాత్రం ఒప్పుకోవని చంద్రయ్యకు ... చంద్రయ్య నెంతపీడించినా వెయ్యి మాత్రమే ఇవ్వగలడని ... పేరయ్య వెల్లడించాడు ... పెళ్ళి ముహూర్తానికి చెప్పిన పేరయ్య కడకు యిద్దరి



ఇటీవల సికింద్రాబాద్ హిందీ ప్రేమీమండలి యీ జమాన్యాస హిందీ పట్టప్రదానోత్సవం జరిపినప్పటి ఫోటో

ఎదురైన జడివాన ★★

రచన

శ్రీ మధురాంతకం రాజారాం

సమక్షంలో రెండు వేలకు బేరాన్ని పరిష్కరించాడు. ఆ రెండు వేలలో ఒక వెయ్యి మాత్రం చంద్రయ్య ముహూర్తానికి సరిపెట్టగలిగాడు. మిగతా పైకం ఒక్కో పుంచితేగానీ మంగళసూత్రాన్ని పైకెత్తనన్నాడు నీలకంఠం. అందుపైన్లో ఇటు చంద్రయ్య వైపు కొందరు, అటు నీలకంఠం వైపు కొందరు విడిపోయి రగడ పెంచడానికి రాయకట్టులా తొడుగట్టారు. సోమవారం అర్ధరాత్రి - నాలుగున్నరకు జరుగవలసిన ముహూర్తం ఆరు ఏడయినా పూర్తి గాక, పెళ్ళిపందిరి రచ్చబండగా మారిపోయింది. ఏడున్నరకు పైన రాహుకాలం వస్తుందని పురోహితుడు గోలపెటసాగేడు. ఏడు కొట్టిన తర్వాత పాతిక నిమిషాలకు పేరయ్య అప్పుడే తను వ్రాసి పూర్తిచేసిన వెయ్యి రూపాయల ప్రోనోటు పైన చంద్రయ్య సంతకం పెట్టించి, ఆ కాగితాన్ని పెళ్ళి కుమారుడికి సమర్పించి ముహూర్త మేళం కావివ్వమని మంగళ్ళకు సైగ చేశాడు.

మేళ రజరణ మ్రోగింది కామాక్షి మెడలో మంగళసూత్రం ముడిపడింది.

పెళ్ళయిన మరునాడుగానీ నీలకంఠానికి చంద్రయ్య ఆస్తిఅంతా తాకట్టుక్రిందవుందనే విషయం తెలిసిరాలేదు. ఆ సంగతి కాస్తా తెలిసిన తర్వాత తన ప్రోనోటు కుంకం గట్టడానికి మినహా మరెందుకు పనికిరాదని అతడు గుర్తింపగలిగాడు. అప్పుడు కోపంతో అగ్గిరాముడై నీలకంఠం చంద్రయ్యని, పేరయ్యనీ నోటికివచ్చినట్లల్లా తిటిపోశాడు. ఆ వెయ్యి రూపాయలు రొక్కంగా చేతిలో పడితేగానీ తను కామాక్షి ముఖం చూడ్డం పొసగదని శపథం చేశాడు.

శపథం చేసిన నీలకంఠంలో కూడా కొంచెం మనోదౌర్బల్యం లేకపోలేదు. ఆవ్వాకావాలి, బువ్వాకావాలి అన్నట్టు అతడికి భార్యాకావాలి కట్నమూ కావాలి అనిపించింది. భార్యేమో కాపురానికి సిద్ధంగావుంది. కట్నం మాత్రం కరిగగతమయ్యే అవకాశం కనిపించలేదు. అతడాలోచించి ఆలోచించి మూడు నెలల్లో డబ్బు ముటకుంటే, భార్యని కాశ్యంగా పుట్టింటికి పంపివేసే షరతుతో ఆమెను వెంటబెట్టుకొని స్వగ్రామం చేరుకున్నాడు.

మూడు నెలలు గడిచిపోయాయి. నాలుగో నెల జరుగుతుండగా చంద్రయ్య డబ్బుకోసం మరికొన్ని రోజులు ఆగమని వ్రాశాడు. ఆ జాబు నీలకంఠానికి జాబు వ్రాసుకున్నాడు. ఆ జాబుతో మరి రెండు నెలలు గడిచి పోయాయి ఆ సంవత్సరం చంద్రయ్య నేల ప్రక్కన వున్న ఏటిలోని ఇసుకలా తెలబడిపోయి బ్రతికి చెడినవాడి బతుకులా నెరంబడింది. అలిమేలు ఒకపూట తిండివేసి దాని రెండుపూటలా భిరకు పెట్టి తను మంచినీళ్ళతోనూ, దేవదారు ఆకుతోనూ కాలం గడిపేడం నేర్చుకుంది. ఆ పరిస్థితిలో వెయ్యి రూపాయలు కాదుగదా, పసిసం ఒక పది రూపాయలు అప్పు పుట్టడమే అసాధ్యమయిపోయింది. కామాక్షి అత్తగారింటి నుంచి వారానికొకసారి వాఖ్యతాద్ఘరాలా ... చింతతో కుమిలిపోతూ చంద్రయ్య చిక్కి సగమైపోయాడు.

నీలకంఠం తన బాకీ సవ్యంగా వసూలు కాగలదన్న ఆశ వదులుకుని కోర్టుకి పయనమయ్యాడు. కేసును కోర్టులో ఫైలు చేయించాడు. చంద్రయ్యకు సమ్మన్ వెళ్ళింది. బావా మరదు లిద్దరూ వాది ప్రతివాదులై బోనులో నిలిచారు. రామాయణం పైన ప్రమాణం చేసి వెయ్యి రూపాయలు రొక్కంగా తనకు బాకీ యిచ్చినట్టు నీలకంఠం చెప్పడం విని చంద్రయ్య నిజంగా ఆశ్చర్యపోయాడు. బాకీ యివ్వవలసిన మాటేమో నిజమేనని, కాని అది తను తీసుకున్న అప్పు మాత్రం కాదనీ, చెల్లెలి పెళ్ళి కట్నంలో అనుకున్న మేరకు రెండు వేలలో అప్పుడే ఇచ్చివేసిన వెయ్యి రూపాయలు పోనూ, మిగతా డబ్బుకు ప్రోనోటు వ్రాసియివ్వవలసి వచ్చిందని చంద్రయ్య చెప్పుకున్నాడు. ప్రోనోటు వ్రాసిన పేరయ్య, సాక్షులు చంద్రయ్య మాటల్ని బలపరిచారు. అప్పు తీసుకోకపోవడం ఋజువవుతోంది కాబట్టిన్ని, వ్రాసి యిచ్చిన ప్రోనోటు కట్నానికి సంబంధించింది కాబట్టిన్నీ అప్పు చెల్లించితీరాలని చంద్రయ్యని కోర్టువారు నిర్బంధించడానికి వీల్లేదని న్యాయాధిపతి తీర్పు చెప్పాడు.

మేజుపోయి మెడ తగిలించుకున్న బెండి నీలకంఠం పని. అతడింటికి వెళ్ళి తన కోపాన్నంతా భార్యపైన చూపించాడు. "ఆ డబ్బు తెచ్చావా సరేసరి! లేకుంటే యింట్లో కాలు పెట్టడానికి వీల్లేదని" ఆమెని మెడబట్టి బయటికి గెంటేశాడు. అప్పుడు కామాక్షి వట్టి మనిషి కాదు. నిండుచూలాలు. అన్నగారి యింటికి వెళ్ళి కట్నం చెల్లించమని అన్నయ్యని పీడించడానికి ఆమెకు మనసొప్పలేదు. అంతటి కర్తవ్యాతి దాటిపుటుంది. కోటినా సరే, కోపినా సరే అనుకుని ఆమె ఆ రాత్రి అరుగు పైన్నే పడుకుంది. తెల్లవారు జాము అప్పుడు నీలకంఠం తలుపు తెరిచాడు. కామాక్షి లేచి ఇంట్లోకి వెళ్ళింది.

ఈ వదంతం చంద్రయ్యకి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. 'నీలకంఠమంటే కిట్టని వాళ్ళెవరో' అతనికి జాబు వ్రాశారు. జాబును భార్యకు చదివి వినిపించి "నా చెల్లెలు గుండెల్లో బాకుదింపేశానే అలిమేలూ!" అని చంద్రయ్య ఆక్రోశించాడు.

అలిమేలు హృదయం తరుక్కుపోయింది. ఆమెకు బిడ్డలు లేరు. మరదలైనా, తోబుట్టువైనా, కూతురైనా ఆమెకు కామాక్షే. కామాక్షే ఆమెకు సర్వస్వం. అలాటి కామాక్షి, నిండు గర్భంతో వున్న తన మరదలు నానాయాతనలకు గురౌతోందని తెలిసిన తర్వాత అలిమేలు అన్నం ముట్టడం మానేసింది. "అందువల్ల మన సంసారం నామమాత్రమైనా సానుకూలమైపోయినా నాకిష్టమే. ఈ యింటిని తెగనమ్మండి ఆ నేలను అమ్మకానికి పెట్టండి. వెయ్యి రూపాయలు చేతికి రాకపోవు. అప్పైన మనపాలిట ఆ పరంధాముడే వున్నాడు. మీరూ నేనూ ఎలాగైనా బ్రతగ్గలం" అని భర్త చెవిలో ఇల్లు కట్టుకొని కోరింది.

చంద్రయ్య భార్య చెప్పినట్టు చేశాడు కానీ అంతకు లోగానే ఏంత దారుణం జరగాలో అంత దారుణమూ జరిగిపోయింది!

కామాక్షికి పనసపండులాంటి మగబిడ్డ పుట్టాడు. పచ్చిబాలెంత రాలైనప్పటికీ ఆమె కింటి పనులు చేయక తప్పలేదు. "చల్లనీళ్ళల్లో చెయ్యి పెట్టగూడదే అమ్మాయీ!" అని యిరుగు పొరుగు అమ్మాలక్కలు హెచ్చరించినా కామాక్షి లెక్కపెట్టలేదు. తన కెన్ని కష్టాలు రావాలో అన్నీ వచ్చాయి. ఇకపైన ఏం రాబోతుంది! ఈ ధైర్యంతో ఆమె మామూలుగా వంటా వార్పూ చేసుకోసాగింది. పురుడు పదకొండో రోజున తీరబోతుందనగా నాలుగు రోజులు ముందుగా ఒకనాటి సాయంత్రం తల భారంగా తోచి ఆమె పట్టెమంచంపైన్నే మేను వాల్చింది. ఆ రాత్రి జ్వరం ఒళ్ళు తెలియకుండా కాచింది మరునాటి సాయంత్రానికి జన్ని తగిలింది. ఆ మరునాటి పుదయం కామాక్షి జీవిత నాటకంలో కడపటి అంకముగిసి యవనిక క్రిందికి వ్రాలింది.

డబ్బు జేబులో వుంచుకొని బస్సు దిగిన చంద్రయ్యకు చెల్లెలు చనిపోయిందన్న వార్త వినిపించింది.

2

ఆరోజు సాయంత్రం ఊరికి పశ్చిమాన వల్లకాటిలో చెల్లెలు చితిపైనుంచి మెల్లగా పైకెగురుతున్న ధూమాన్ని చూస్తూ కానుగచెట్టు కింద కూర్చున్నాడు చంద్రయ్య.

ఆమె తన చెల్లెలు కామాక్షి! ఆచితిలో, ఆ చితుకుల క్రింద, రగులుకుంటున్న అగ్ని జ్వాలల్లో కాలి బూడిదైపోతుంది తల్లి చనిపోతూ కామాక్షిని తన కప్పగించి ఇకపైకి అన్నయ్యినా, తండ్రయినా నువ్వే నన్నది. తనామెను నాకిచ్చిపెరిగించి చేసిన నిర్వాకం యిది!

చంద్రయ్య కళ్ళల్లో నీరు సుళ్ళు తిరిగాయి. అతడి హృదయంలో అగ్నిపర్వతం ప్రేలింది

తన చెల్లెలి బ్రతుకు ఆకులురాలని పూపులవాడని నందనమౌతుందనే ఆశతోగదా తనామెని ఈ నీలకంఠానికిచ్చి అగ్నిసాక్షిగా పెళ్ళిచేసింది! ఈ దౌర్భాగ్యుడేం చేశాడు? ఆమెనొక క్రిమిలా కీటకంలా చూచాడు తిట్టాడు. కొట్టాడు. ఏం! ఇతడేం తిండికి గతిలేని దరిద్రుడా! కుంటక్రింద ఓసినంత భూముంది. పదివేల రూపాయల వడ్డీ వ్యాపారముంది. ఈ పాటు కట్నం ముట్టకపోతే ఇతడికేం బ్రతుకేలేదా? ఐనా తనేం పైకాన్ని యింట్లో పూడ్చిపెట్టుకుని యివ్వడానికి నిరాకరించాడా? లేదా! తనకే సంసారం గడవడం లేదు. అప్పు యిచ్చేవాడు అంతకుముందే కనిపించలేదు. తనలాటి దరిద్రుడికి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? కాని తనెప్పుడైనా, ఎలాగైనా, ఆ డబ్బతనికి పువ్వుల్లో పెట్టి ముట్టజెప్పాలనే వుద్దేశంతోనే వున్నాడు. ఇంతలోనే యింతటి దురాగతమా! ఇతన్నో మానవుడని అనుకోడం మానవజాతికి అపచారం చేసినట్టు కాదా! ఇతడు ప్రాణం లేని డబ్బుని మాహాడు. ప్రాణం కలిగి, డబ్బు కన్న అతి రెట్టింపు కన్నా పైన తన అర్ధాంగి నూరేండ్ల నిండు జీవితాన్ని మాడిచేశాడు.

ఇతన్నేంచేసినా పాపంలేదు "ఓయీ నీలకంఠం! నాలో ప్రవహించేది రక్తమే అయితే, బుందనీరు కాకపోతే నీకు తగిన శాస్తి చేసి తీరుతాను. చెల్లి కామాక్షీ! నీ సాక్షిగా ప్రతిన చేస్తున్నాను. ఈ నీచుడికి శాస్తి చేసేదాకా విడువబోను" అనుకున్నాడు చంద్రయ్య.

కామాక్షి నామమాత్రా వశిష్యురాలై పోతూ పోతూ ఈ లోకంలో తనకు ప్రతినిధిగా చక్రపాణిని విడిచి దక్కాపోయింది ... ఎవ్వలాలని ఆ పసికందును చంద్రయ్య చేతుల్లోకి తీసుకుని అలిమేలు ఒళ్లో వదలపెట్టాడు. తన కుమారుణ్ని చంద్రయ్య పెంపకానికి వప్పగించడంవల్ల నీలకంఠానికి రెండు మూడు అనుకూలాలు కనిపించాయి. ఒకటి తను మూడో పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించడానికి ఎలాటి ఆటంకమూ వుండదు. రెండు రాబోయే క్రొత్త భార్యకు కొంచెం శ్రమ తగ్గించినట్లవుంది. ఆమెకూ, తనకూ మధ్య ఇంట్లో ఒక పసివాడుండడం అనేకవిధాల ఆక్షేపకరమైన విషయం! మూడు ఖర్చు కూడా తగ్గినట్లవుతుంది పైగా తన ఖాతాలో చంద్రయ్య వెయ్యి రూపాయలు జమకట్టి వేశారుకూడా! అతడు బిడ్డనెత్తుకుని వెళ్ళి పెంచి పెద్ద చేస్తానంటే తనెందుకు వద్దనాలి! ఎవడికోసం చేస్తాడు? అతడి చెల్లెలి బిడ్డగా!

3

కాలచక్రం గిర్రున తిరిగింది. ఏడేండ్లు గడిచిపోయాయి చక్రపాణి చంద్రయ్య దగ్గరవుండి స్కూలుకు వెళ్ళి చదువుకో సాగేడు ఈలోపల నీలకంఠం జీవితంలో కూడా కొన్ని మార్పులొచ్చాయి. బహుప్రయత్నంమీద మూడో పెళ్ళి కుదిరింది. ఈసారి పెళ్ళికూతురి తల్లిదండ్రులకే 'ఓలి' అన్న పేరుతో నీలకంఠం కొంత డబ్బు చెల్లించుకోవలసివచ్చింది. కొత్త భార్య కొంతవరకూ చదువుకొని, ఆ చదువుల్లోని సారాన్నిగాక చదువుకున్నాంగదా అన్న అహంభావాన్ని ఒంటపండా పట్టించుకున్న మనిషి

చిన్నకథ

పెళ్ళిచేసుకున్నప్పటికీ స్త్రీలు స్వేచ్ఛావిహారం చేసేదం కానక్కర్లేదన్న మహత్తర సత్యాన్ని ప్రపంచానికి నిరూపించడానికా అన్నట్టు ఆమె నీలకంఠాన్ని పెళ్ళాడింది. కానీ ఆమె బుడిబుడికెలు నీలకంఠం దగ్గర బొత్తిగా వాగలేకపోయాయి అతడు మూడోభార్య పట్ల తన మామూలు పంథాని మార్చుకోలేకపోయాడు. అందువేత భార్యాభర్తల మధ్య రామరావణ సంగ్రామాలు చెలరేగాయి. కడకు నీలకంఠం సాహసించి భార్యమీద చేయి జేసుకున్నాడు. ఆమె రచ్చపైకెక్కి భర్తపైన లక్ష శాపనార్థాలు కుమ్మరించి మిటమధ్యాహ్నాన బస్సెక్కి షెటీలు చేరుకుంది. 'బతికానురా దేవుడా' అని నీలకంఠం మంచంపైన ఎతికిలపడాడు.

గడచిన పదారేళ్ళ పొడుగునా నీలకంఠం చంద్రయ్యకు సంవత్సరానికొకటి రెండు చొప్పున జాబులు వ్రాశాడు. వ్రాసిన ప్రతి జాబుకు చక్రపాణి క్షేమంగా వున్నాడని బదులొచ్చేది. ఒకసారి వాడిని తన దగ్గరికి పంపిస్తే పది రోజు లుంచుకుని పంపిస్తానని నీలకంఠం జాబు వ్రాశాడు ఆ జాబుకు మాత్రం చంద్రయ్య దగ్గరనుంచి బదులు రాలేదు.

4

"తల్లికిమించిన దైవము లేదంటే ఏమిటి మామయ్యా?" గుడ్డిదీపం వెలుగులో తెలుగు పాఠం చదువుతున్న చక్రపాణి పున్నట్టుండి తలపైకెత్తి చంద్రయ్యని ప్రశ్నించాడు.

చదువుకుంటున్న కుర్రాణ్ణి దగ్గరకు తీసుకుని చంద్రయ్య "అలాటి ప్రశ్నకోసం రెండు మూడేళ్లనుంచీ పేచీస్తున్నానురా బాబూ" అన్నాడు.

చంద్రయ్య ఏ మంటున్నాడో తెలియక కుర్రాడు "ఏమిటి మామయ్యా నువ్వనేది?" అని మళ్ళీ ప్రశ్నించాడు.

చెబుతా విను. ఇప్పుడు నువ్వున్నావు. నేనున్నాను ఈ ప్రపంచంలో ఎందరోవున్నారు మనల్ని కనిపెంచి పెద్దజేసే దెవరు? తల్లి; మనల్ని నవమాసాలు మోస్తుంది. మనం ముక్కుతూ, మూలుగుతూ పడుకుంటే నిద్రాహారాలు మాని మనకు శుశ్రూషచేస్తుంది మనం నవ్వితే తన కేదో నిధిదొరికినట్టు మురిసిపోతుంది మనం ఏడిస్తే కుమిలిపోతుంది ఏ దైవం మాత్రం మన ల్నింతగా కనిపెట్టుకుని వుంటుంది చెప్పు! అందుకే పెద్దలేమన్నారు? తల్లికి మించిన దైవం లేదన్నారు"

"నువ్వెప్పుడైనా మీ అమ్మని చూచావా మామయ్యా?" చక్రపాణి అమాయకంగా ప్రశ్నించాడు.

"చూశాను బాబూ! బాగా చూశాను. కాళ్ళకు పసుపు పూసుకుని పాలివ్వమని మారాం చేశాను చందమామని చూపిస్తూ పాలబువ్వ తినిపించమని హఠం చేశాను. మా అమ్మ నాకు నీళ్ళుపోసి, ఉతికిన గుడ్డలు తొడిగి తల దువ్వి స్కూలుకి పంపేది మా నాన్నకు తెలియకుండా అనా, అర్ధణా యిచ్చి ఏమైనా కొనుక్కోమనేది మా అమ్మ ఎంతమంచిదనుకున్నావు చక్రపాణీ! అందుకే నేనివ్వటికీ మా అమ్మని పూజిస్తుంటాను."

"అయితే మా అమ్మమాత్రం నా కెప్పుడూ కనిపించలేదేం మామయ్యా?" చక్రపాణి దీనంగా అడిగాడు.

చంద్రయ్య కుర్రాణ్ణి మరింత దగ్గరికి తీసుకుని, తల నిమురుతూ "నువ్వు కళ్లు తెరవడానికి ముందే మీ అమ్మ చనిపోయిందిరా బాబూ! కాదు. ఆమేం ముసలిదా, ముతకదా చనిపోవడానికి! ఆమెని చంపేశారు" అన్నాడు.

"ఎవరు మామయ్యా చంపేసింది?" చక్రపాణి భయపడుతూ అడిగాడు.

"మీ నాన్నగారు! ఒరే బాబూ! ఓ రోజున మీ నాన్న మీ అమ్మని కొట్టి ఇంటిలో నుంచి వెళ్ళిపొమ్మన్నాడు. అర్ధరాత్రివేళ. చీకట్లో మీ అమ్మ ఎక్కడికి వెళుతుంది? ఏడుస్తూ అలాగే నిలబడి పోయింది "ఈ నిగ్గుమాలిన బ్రతుక్కంటే ఎక్కడైనా దూకి చావరాదూ!" అని అతడు మీ అమ్మని మెడబట్టి ఇంట్లోనుంచి బయటికి గెంటేశాడు. ఆమె రాత్రంతా అరుగు పైన్నే పడుకుని కాలం వెళ్ళబుచ్చింది. చలిగాలి రివ్వురివ్వున వీస్తోంది. దెబ్బలతో ఒళ్ళంతా కమిలిపోయి నొప్పెట్టుతోంది. కప్పుకోడానికి గుడ్డయినా లేదు. అప్పుడు నువ్వింకా మీ అమ్మ కడుపులోనే వున్నావు. చలికి గజగజ వణికిపోతూ మీ అమ్మ పైట చెరగుతో చెవులు మూసుకుంది."

"అలాగే మా అమ్మ చచ్చిపోయిందా మామయ్యా?"

"లేదు. మళ్ళీ బతికింది! తెల్లవారుజామున మీ నాన్న తలుపు తీయగానే లోపలికెళ్ళింది. తరువాత కొద్ది రోజుల కామెకు కడుపునొప్పు లొచ్చాయి. మీ నాన్న మంత్రసానికోసం కబురైనా పంపారుకాదు. ఒక పగలు, ఒక రాత్రి పడరాని బాధపడింది నువ్వు పుట్టావు. పచ్చి బాలెంతరాలైనా చూడకుండా మీనాన్న రామెచేత నీళ్ళు తోడించాడు ఇల్లలికించాడు. వంట చేయించాడు. ఓ రోజు సాయంత్రం ఆమె తలనొప్పని పడుకుంది. ఇరుగు పొరుగు వారు జాలిపడి "వైద్యుణ్ణి రమ్మని కబురు పంపవయ్యా నీలకంఠం!" అన్నారు. "అనవసరమైన జోక్యాలు మీ కెందుకు? ఇక్కడెవరికీ ప్రాణాపాయం లేదు. మీ పాటుకు మీరుండ కూడదూ" అని మీనాన్న వాళ్ళని కసిరి కొట్టాడు. మీ అమ్మ కారా తేజ్వరం వచ్చింది మరునాటికి జన్ని తగిలింది. అంత జన్నిలోనూ నీకు పాలివ్వడానికి తహతహ పడింది ఏడ్చింది ఏడ్చి, ఏడ్చీ చచ్చిపోయింది.

ఏదో ఆవేశం పూనిన వాడిలా చెప్పుకుంటూ పోతున్న చంద్రయ్య అక్కడ ఆగి వెక్కి వెక్కి ఏడుస్తున్న కుర్రాణ్ణి ప్రక్కన పడబెట్టుకుని కళ్ళు తుడుస్తూ "నా బాబువి కదూ! ఊరుకో నాయనా! మీ అమ్మ లేకపోతేనేం! నే నున్నానుగా. మీ అత్తయ్య వుండిగా" అని సముదాయించాడు.

మళ్ళీ రెండేళ్ళు గడిచి పోయాయి. చక్రపాణి మూడో తరగతినుంచి నాలుగో తరగతి కొచ్చాడు.

అదే గుడ్డిదీపపు వెలుగు ఈసారి రైతులకు, భూములకు సంబంధించిన పాఠం చదువుతూ వుండి. వున్నట్టుండి చక్రపాణి తల పైకెత్తి మామయ్యావైపు చూచాడు.

"ఏంరా! మరికొంత సేపు చదువరాదూ!" అన్నాడు చంద్రయ్య "అదికాదు మామయ్యా! రైతులేకపోతే రాజ్యమే లేదని యిక్కడ వ్రాశారు "రైతు లేకపోతే మాత్రం రాజ్యమెక్కడికి పోతుంది మామయ్యా!" అని ప్రశ్నించాడు చక్రపాణి

చంద్రయ్య నవ్వి, "రాజ్యమంటే ఏమిటి బాబూ!" అని అడిగాడు. చక్రపాణి కొంచెం ఆలోచించి "రాజ్యమంటే దేశం కాదూ మామయ్యా!" అన్నాడు.

"దేశమంటే ఏమిటి?"

"దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని వ్రాశారు మామయ్యా! మా బడి గోడమీద"

"మావాపు! దేశమంటే మనుషులన్న మాట! మనమందరము మనుషులమే. ఇప్పుడు చెప్పు మనమందరిమూ ఎలా బ్రతుకుతున్నామి?"

"అన్నం తిని."

"ఆ అన్నం ఎక్కడినుంచి వస్తోంది?"

"రైతులు పంటలు పండిస్తారు మిగతా వాళ్ళు వాళ్ళదగ్గర కొనుక్కుంటారు"

"రైతులు పంటలు పండించకపోతే?"

"..........."

"దేశమంటే అప్పుడు మన నాయకులు, మన పువ్వోళ్లు ఎక్కడయినా ఏమౌతారు?"

"పస్తులు వుంటారు"

"పస్తులు మాడి?"

"తెలిసిందిలే మామయ్యా! ఇంక చదువుకుంటాను" చక్రపాణి మళ్ళీ పుస్తకంపైకి చూపులు పోనిచ్చాడు.

కానీ చంద్రయ్య దొరికిన అవకాశం జారవిడుచుకోలేక పోయాడు.

"ఒరే బాబూ! రేపు చదువుకోవచ్చుగానీ, ఓ మాటిలారా"

"ఏం మామయ్యా!" అంటూ చక్రపాణి మంచం దగ్గరి కెళ్లాడు.

"ఆ రైతుల్ని కలిగిన మహారాజులు ఎలా బాధిస్తున్నారో తెలుసా?"

"బాధిస్తారా మామయ్యా! ఎందుకూ?"

"చెబుతా కూచో. ఎవరినంగతో ఎందుకు? మీ నాన్న వున్నాడు. ఆయనగారి ధర్మాన ఏడెనిమిది మంది రైతులు కొంపా గోడీ వదులుకుని ఇప్పుడు బస్తీలో రిక్షాలాగి బ్రతుకుతున్నారు ఒకప్పుడు మీ నాన్నగారికి కుంట క్రింద పదెకరాల నేలమాత్రం చెల్లా చెదరుగా వుండేది. కుంటక్రింద నేలంతా ఏకంగా తనకే వుంటే బాగుండు ననిపించిం దాయనకు. రైతులకు అప్పులిచ్చాడు. వడ్డీలకు వడ్డీ లెక్కవేశాడు, నూరు రూపాయల నగని ఇరవైకి ముప్పయికి తాకట్టు పెట్టుకున్నాడు. వాయిదా పోయిందని నగనికరిగించి బంగారు చేసుకుని రైతుల్ని మీకెక్కడ దిక్కుంటే అక్కడచెప్పుకోండి అని గదమాయించాడు వీరున్న పొలాన అప్పులు చెల్లించమని, నోటీసిచ్చారు. వాళ్ళని కోర్టుకి త్రిప్పించాడు, బాకీలు డిక్రీచేయించి, రైతుల భూముల్ని ఏలంవేయించి ఏలంలో నరసంగా కొనేశాడు. అన్నమో రామచంద్రా అని అల్లాడిపోతూ ఆ రైతులు పెళ్ళాంబిడ్డలతో పహాపస్తీకి వెళ్ళిపోయారు. అక్కడ దేహాలో శక్తివున్నవాళ్ళు రిక్షాలలాగుతున్నారు. మిగతావాళ్ళు బస్సుస్టాండు బూడిదదుమ్ములో పాదాలకు కలమంద పట్టలు కట్టుకుని మూటలు మోస్తున్నారు. ఒరే బాబూ! మీ నాన్న మనిషిని చూడడు. డబ్బును చూస్తాడు. డబ్బుకోసమే అతడు మీ అన్నెం పున్నెం ఎరుగని అమాయకుల్ని మల్లగుల్లాలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగించాడు. డబ్బుకోసం అతడు కావలిస్తే మనుషుల్ని జలగలా రక్తం పీల్చి, పాములా కాటువేసి, చెరుకు గానుగలా పీల్చి పిప్పిచేస్తాడు"

చక్రపాణి విన్నాడు. అనిమిషనేత్రాలతో చంద్రయ్యని చూస్తూ, కదిలీ మెదలకుండా విని వింటూ కొయ్యబారి పోయాడు అతడి ముఖాన విస్మయం, భయం, కోపం, అసహ్యం కలగా పులగంగా చిందులు త్రొక్కాయి.

"ఒకసారి ఇలా వస్తావా అలిమేలూ!" వంటగదిలో వున్న భార్యని చంద్రయ్య పిలిచాడు.

"ఏమండీ!" అంటూ అలిమేలు నడవలోకి వచ్చి, పప్పెరమిట్ల డబ్బా తెరచి చూచుకుంటున్న భర్తనిచూచి విస్తుబోతూ "ఎందుకండీ అన్ని తెచ్చారు?" అంది.

"పప్పెరమిట్లేకాదు. కొత్తదుస్తులు కూడా తెచ్చాను" అంటూ చంద్రయ్య తలగడక్రింద నుంచి ఒక క్రొత్త ట్రౌజరునీ, చొక్కానీ పైకితీశాడు.

"నాకు చెప్పనైనా చెప్పలేదేమండీ! ఎప్పుడు తెచ్చారు!" అంటూ అలిమేలు గుడ్డల్ని మడతబెట్టి పెట్టెలో దాచబోయింది

"ఇదిగో అలిమేలూ! నేను దుస్తులు తెచ్చింది నువ్వు పెట్టెలో దాచిపి అలుకికి తొడిగడానికి కాదు" అంటూ చంద్రయ్య గుడ్డల్ని తీసుకుని మళ్ళీ మంచంపైన్నే వేశాడు

"ఇంకెందుకండీ యివి కుర్రాడికి కాకపోతే!" అలిమేలు ఆశ్చర్యంగా అడిగింది.

"ఒక చిన్న పరీక్ష చేయబోతున్నాను."

"పరీక్ష!"

"అవును. ఎందుకు ఎవరికి అని అడక్కు నువ్వు నేను చెప్పినట్లుచెయ్. చక్రపాణి వీధిలో ఎక్కడో వున్నట్టున్నాడు. నువ్వు వాణ్ణి పిలిచి ఈ కొత్తబట్టలు, పప్పెరమిట్లు నీకు మీనాన్న పంపించాడని చెప్పాలి."

"ఎందుకండీ అబద్ధం చెప్పడం?"

"ఎందుకో తరువాత చెబుతాలే, నువ్వు కుర్రాణ్ని పిలువు. నేనంతవరకూ ఈ గదిలోనే వుంటాను." చంద్రయ్య గదిలోకివెళ్ళి తలుపు మూసుకున్నాడు.

అలిమేలు వీధిలోకి వెళ్ళి కుర్రాణ్ని కేకవేసింది. చక్రపాణి పరుగెత్తుకుంటూ వచ్చాడు

"ఇలా మంచంపైన కూచో చక్రపాణీ! ఈ బట్టలు నీకు సరిపోతాయేమో చూడు!" అంది అలిమేలు.

"చాలా బాగున్నాయత్తయ్యా! నా గుడ్డలన్నీ చిరిగిపోయాయి, మామయ్య నడుగుదామనుకున్నాను అడక్కముందే తెచ్చేశాడు ఇవేమిటి! ఈ పప్పెరమిట్లు కూడా మామయ్యే తెచ్చాడా అత్తయ్యా?"

"లేదురా బాబూ! మనకింత డబ్బెక్కడిది? వీటిని మీ నాన్నగారు పంపించారు"

చక్రపాణి ఒక్క క్షణంసేపు అలిమేలు ముఖంచూచి 'ఇవి నాకొద్దు' అంటూ గుడ్డల్ని విసిరి వీధిలో గిరవాటు కొట్టాడు.

"అదేమిట్రా చక్రపాణీ! గుడ్డలేం చేశాయిరా నిన్ను? అలా పారవేస్తావెందుకు?" అలిమేలు విస్మయంతో అడిగింది

"నీకు తెలియదత్తయ్యా! మా నాన్న మా అమ్మని చంపేశాడు. రైతుల్ని నానా బాధలు పెట్టి ఊరినుంచి తరిమేశాడు. ఆ పప్పెరమిట్లపై అలవారిగుంతలో వారబోయి. నా కొద్దు." చక్రపాణి వీధిలోకి పారిపోయాడు.

"ఏమిటండీ! కుర్రాణ్ణి ఇలా చేసేశారు?" తలుపు తెరుచుకుని ఈవలికి వచ్చిన చంద్రయ్యని చూస్తూ అడిగింది అలిమేలు.

"ప్రతీకారం చేయబోతున్నాను అలిమేలూ ప్రతీకారం" అంటూ చంద్రయ్య వికటంగా పెంకు లెగిరిపోయేట్టు నవ్వసాగాడు.

భర్త ఆ విధంగా నవ్వగలడని అలిమేలు ఎప్పుడూ ఊహించనైనా లేదు ఆమె చంద్రయ్యని ఆశ్చర్యంగా చూస్తూ విగ్రహంలా నిలుచుండిపోయింది

6

కాలపురుషుని మహారథం సంవత్సరాల మైలురాళ్ళని పదింటిని దాటి ముందుకు పరుగెత్తింది. ఆ పదేళ్ళు నీలకంఠంపైన ఇరవై ఏళ్ళలా పనిచేశాయి అతడి ముఖం ముడతలు పడింది. తల నెరసింది. కళ్ళు లోపలికి పోయాయి. యౌవనంలో ఎప్పుడో ఒకప్పుడు కనిపించి మాయమై పోయిన దగ్గు, ఇప్పు డెక్కడ నుండు దొరికిందో గానీ వెలు తుటికి శరీరాన్ని చిత్తుచేయసాగింది.

నీలకంఠం మంచంపైన్నుంచీ లేవడం లేదు శరీరం మాత్రం పరుపు పైన్నే పడి వుంటుంది. మనసులో మాత్రం అక్కడేవో పెద్దపెద్ద మరలు పని చేస్తున్నంత గందరగోళంగా వుంది.

నీలకంఠం చంద్రయ్యకెన్నో జాబులు వ్రాశాడు. కడపటి రోజుల్లో ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు రావడం అరుదైపోయింది. చంద్రయ్య నిర్లక్ష్యాన్ని తలచుకున్నప్పుడు నీలకంఠానికి ఒళ్లు మండేది. ఒళ్ళు మండినప్పుడల్లా నీలకంఠం కాగితం తీసుకొని చంద్రయ్యకు జాబు వ్రాయడాని కుపక్రమించేవాడు "నాకు నా కుమారుణ్ణి కానీకుండా చేసిన పాపం నిన్ను కట్టి కుడుపుతుంది. నువ్వు నా కొడుక్కు మాయమందు పెట్టి మనసు మార్చి వుంటావు. అసలు నువ్వెప్పుడైతే బందు రీత్యా నా యింట్లో కాలు పెట్టావో అప్పుడే నా యింటిమీద గుడ్లగూబ వ్రాలింది. ఇలా సాగేవి ఉత్తరాలు.

తన పుత్తరాలు చంద్రయ్యపైన ఎలాటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో నీలకంఠం ఊహించ లేకపోయేవాడు వాటి వరకు చింపి గాలిలో ఎగురవేస్తున్నాడేమో! ఇంక తనేం చేయాలి? ఎవరో దూరపు బంధువు ఒకావిడ వేళకింత వండి పడేస్తోంది. ఆమె కూడా వెళ్ళిపోతే తన గతేం కావాలి? చేతి కెదిగిన కొడుకు తన చెప్పు చేతల్లో వుండక పరుల పంచలో పడివుంటే తనింకా చూస్తూ పూరుకోడం భావ్యమేనా?

నీలకంఠం లేచి కూచుని వ్రాయడానికి ఓపిక లేక, ప్రాకోత్తర్లో ఆ ప్రాంతానికంతా సుప్రసిద్ధుడైన వ్యక్తిని పిలిపించి మూడు తావుల నిండుగా ఒక సుదీర్ఘమైన పుత్తరం వ్రాయించి దాన్ని కుమారుడి పేరుకే పోస్టు చేయించాడు.

ఆ పుత్తరంవల్ల కూడా ప్రయోజనం కలుగుతుందని నీలకంఠం అనుకోలేదు కానీ ఆ పుత్తరంవల్ల ఆశ్చర్యకరమైన ఫలితం చేకూరింది. అది చేరిన నాలుగు రోజుల్లో చక్రపాణి తండ్రిని చూడ్డాని కొచ్చాడు.

అభయకు తండ్రీ కొడుకు లిద్దరూ కలుసుకున్నారు!

మంచం ప్రక్కన కుర్చీలో కూచుని, కూచున్న తర్వాత అయిదు నిమిషాలకు కొడుకు "నేను చక్రపాణిని!" అన్నాడు.

"తెలుసు, తెలుసు" అన్నాడు నీలకంఠం.

"నే నెప్పుడూ యిక్కడికి వచ్చినట్టు జ్ఞాపకంలేదు." అన్నాడు చక్రపాణి.

"నువ్వు రాలేదు. నువ్వెలా వుంటావో నా కింతవరకూ తెలియనూ తెలియదు. కానీ నిన్ను చూడగానే నువ్వెవరో తెలుసుకో గలిగాను. ఇరవైఏళ్ళ కిందప్పుడు నేను నువ్విప్పుడెలా వున్నావో సరిగ్గా అలా వుండేవాణ్ణి."

"..........."

"ఐతే ఏ కింత కాలానికి దారి కనిపించిందన్నమాట!"

"నే నిన్ని రోజులు యిక్కడికి రాంది దారి కనిపించక కాదు."

"మరెందుకు?"

"అవసరం లేక పోయింది."

"ఇప్పు డవసరం కలిగింది కదూ!"

"అవును."

"నేను రేపో మాపో దాటబోతున్నాను తరువాత ఈ ఆస్తిని నాస్తా చేజిక్కించుకోడమే గదూ నీ అవసరం!"

"కాదు."

"మరేమిటి?"

చక్రపాణి చరాలున కుర్చీలోనుంచి లేచి నిలబడి "నేను పగ తీర్చుకోడాని కొచ్చాను" అన్నాడు.

నీలకంఠం లేచి తలగడకు ఆనుకుని కూర్చోడానికి వృథా ప్రయత్నం చేస్తూ "పగ! నాపైన్నా! నేనేం చేశానని!" అన్నాడు.

"నువ్వేం చేయలేదు! కాలం గడచిపోయినంతమాత్రాన మనం ఒకప్పుడు చేసిన దుష్కార్యాలు ఊరికేపోవు. ఎప్పుడో ఒకప్పుడు వాటి ఫలితాలు పిశాచాల్లా పైబడి నెత్తిమీద నాట్యంచేసి తీరుతాయి! నువ్వు మరచిపోయావేమో! జ్ఞాపకం చేస్తున్నాను. ఎటుచూచినా చీకటి రానాడుతోంది. చలిగాలి మంచుసోనతో కలిసి ఎముకల్ని కొరికి

(మిగతా 6 వ పేజీలో)

The Finest Audio-Visual Aid..

GRUNDIG

TAPE RECORDER

Audio visual education is the order of the day. Special lectures, instructive lessons, topical music, etc., can be played and replayed any time any where with a Grundig Tape Recorder. Dearth of trained personnel for imparting education to the masses need not be a bar any longer. Any speech once recorded can be played hundreds of times and also erased and re-used. Compact, Portable, efficient and economical.

Sole Distributors for the Republic of India:

MAHOMED EBRAHIM & CO., LTD.,

"Victory House", 7/8, Mount Road, MADRAS-2.

Branch: G/49, Narasimharaja Road, BANGALORE



విలువలో మొట్టమొదటిది

ఆక్టివ్ క్లోరోఫిల్‌గల ఆకుపచ్చని 'కోలినోస్'
ఎందుకంటె అది మీ పళ్లను శుభ్రము చేయడముతో ఆగక
యింకా ఎక్కువే ఉపయోగపడుతోంది!

మీరు వాడే టూత్‌పేస్టు పళ్లకు మెరుగు పెట్టినంత మాత్రముతో సరిపోక యింకా ఎక్కువ ఉపయోగపడాలి. ఇదిగో, ఆధునిక విజ్ఞానము మీకు అటువంటి ఒక టూత్‌పేస్టును యిస్తోంది—అదికూడ మీకు అదనపు ఖర్చు ఏమీ లేకుండా!

ఆక్టివ్ క్లోరోఫిల్‌గల ఆకుపచ్చని 'కోలినోస్' మీ పళ్లను శుభ్రపరుస్తుంది కూడా. దంతక్షయాన్ని కలిగించే క్రిములను తొలగించి మీ చిగుళ్లను ఆరోగ్యవంతముగ, గట్టిగ ఉంచును. ఆశ్చర్యకరమైన కోలినోస్ నురుగే దీని రహస్యము. అది ఆక్టివ్ క్లోరోఫిల్‌ను నోటిలో ప్రతి మూలకు తీసుకొనిపోవును. మీ ఊపిరి గంటలతరబడి సువాసనతో ఉంటుంది.

'కోలినోస్' ఎంతో కాలము వస్తుంది: ఒక పొడిబ్రష్ మీద అర అంగుళమే మీకు కావలసినది. అందువలనే ఆక్టివ్ క్లోరోఫిల్‌గల 'కోలినోస్' మీ డబ్బుకి ఎంతో అధిక విలువ నిచ్చు టూత్‌పేస్టు!

ఈ నూతనమైన టూత్‌పేస్టు వాడుట నేడే ప్రారంభించండి.



JK. 1160

తమిళ వాఙ్మయం ★

తొల్కాప్పియంనాడు మొదలు పదహారవ శతాబ్దిపరకు దాని దశల సమీక్ష

ఆచార్య ఆర్. పి. సేతుపిళ్లై

తమిళ భాష బహు పురాతనమైనది కావడం చేత, దాని తొలి పూర్వాలను గురించిన చరిత్ర కాలగర్భాన అంతర్హితమై, కనుమరుగై పోయింది. ఈ భాష ఆదిలో మహాదేవుడైన శివుని ముఖతః జన్మించిందని, ఉత్తర భారత దేశంలో హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటూ జీవయాత్ర సాగించిన అగస్త్య మహర్షి ఈ భాషకు తొలి వ్యాకరణాన్ని రచించాడని, పౌరాణిక గాథలు చెప్తుంటాయి. మహర్షి, తమిళ భాషకు అధిష్ఠాత అయిన ఈ అగస్త్య మహామునికి కృతజ్ఞతను నివేదించుకుంటూ, అనేకమంది పూర్వకవులు ఆయనను ప్రస్తుతించి ఉన్నారు. కాని, ఆయన వ్రాసిన ఆ వ్యాకరణాన్ని గురించిన వివరాలు ప్రామాణికంగా ఇంతవరకూ ఏమీ తెలియవు.

నేటివరకు తమిళ భాషను గురించి లభ్యమైన వ్యాకరణాల్లో కెల్లా ప్రాచీనతమమైన వ్యాకరణం పేరు "తొల్కాప్పియం." అగస్త్య మహర్షి శిష్యులలో ఒకరు ఈ వ్యాకరణానికి కర్తయని ప్రతీతి. ఈ వ్యాకరణం మూడు భాగాలుగా ఉంది. అక్షర సమామ్నాయం, ఉచ్చారణ మొదలైన వాటిని గురించి ప్రథమ భాగంలోనూ, శబ్ద ఉత్పత్తి, పరిణామాలను గురించి ద్వితీయ భాగంలోనూ, కవిత, ఛందస్సు, అలంకార శాస్త్రాలను గురించి తృతీయ భాగంలోనూ వివరించబడింది. ఇది ఏ కాలంనాటి రచన అనేది ఇదమిత్థమని యింకా నిర్ణయం కాలేదు. కాని పోతే, క్రీస్తు పూర్వం 3 వ శతాబ్దిలో యీ గ్రంథం అవతరించి ఉండవచ్చునని అనేకమంది అభిప్రాయం. [illegible] యీ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఇలా వ్రాశారు:—"తొల్కాప్పియమ్ ఎంత పురాతనమైందిగా అభిప్రాయపడ్డా, తమిళంలో అంతకు పూర్వం చాలా శతాబ్దాల పాటు గొప్ప సారస్వత కృషి జరిగి ఉండాలనేది నిర్వివాదం. ఎందుకంటే అనేక రకాల వ్యాకరణాలకు ఇందులో పూర్వ మహాకవుల రచనలనుండి శ్రేష్ఠమైన లక్ష్యాలెన్నో ఉదాహరించబడ్డాయి."

కాని దురదృష్టవశాత్తు యీ యుగానికి చెందిన సారస్వతం, కాలక్రమేణా ఇంచుమించు పూర్తిగా విలుప్తమైపోయింది. ఆ కాలంలో సంకలనం చేయబడిన సారస్వత సంపుటాలు ఒకటి రెండు మాత్రం నేటికి నిలిచి వున్నాయి. "పత్తుపాటు", "ఎట్టుత్తొకై" అనేవి పురాతన తమిళ దేశపు ప్రజలనూ, రాజులనూ గురించిన ఇతిహాసాలకు పెన్నిధుల వంటివి. అనావిలమై పరిశుద్ధమైన తమిళభాషా ప్రవంతికి యీ గ్రంథాలు శ్రేష్ఠమైన నిదర్శనాలుగా పరిగణించబడుతున్నాయి.

ఈ యుగంలో వెలువడిన ఉత్కృష్ట సారస్వత రచన తిరువళ్ళువర్ కర్తృకమైన "తిరుక్కురళ్" అనడానికి సందేహం లేదు. తమిళ దేశంలోని సామాన్య ప్రజలేమి, రచయితలేమి, ఈ మహాకవిని గౌరవించి పూజించినంతగా మరే కవిని ఆదరించరు. పాశ్చాత్య దేశీయులైన పండితులెందరో "తిరువళ్ళువర్‌ను విశ్వమానవజాతికి చెందిన గాయకశిఖామణిగా" వర్ణించారు. ఆయన రచించిన యీ "తిరుక్కురళ్‌లో", మానవుడు అనుసరించవలసిన నీతినియమాలు ఫలప్రదమైన సూక్తులలో గాఢంగా మనస్సుకు నాటుకొనేటట్లు ప్రవచించబడ్డాయి. తిరువళ్ళువర్ జీవిత చరిత్రను గురించి మనకు ఎక్కువగా ఏమీ తెలియదు. అయితే ఆయన మద్రాసు నగరంలో ఒక భాగమైన మైలాపూర్‌లో నివసించేవారని చెప్పడానికి మాత్రం తగిన సాక్ష్యాధారం లభించింది. ఒక ప్రసిద్ధమైన యూరోపియన్ మతప్రచారకుడు "కురళ్" లోని మొదటి రెండు భాగాలను లాటిన్ భాషలోకి అనువదించాడు.

"తిరువళ్ళువర్" అనే పేరులో ఉన్న తిరు అనే మొదటి రెండక్షరాలు "మహాత్ముడు" అనే అర్థాన్ని ద్యోతకం చేస్తాయని ఆయన ప్రశంసలో వ్రాశారు. [illegible] తమిళ దేశంలో ఘనమైన మాన్యులైన కవులు కొన్ని కొన్ని భావాలనూ, వచోవిన్యాసాలనూ తన స్వీయ కావ్యాలలో అరువు తెచ్చుకొని వాడుకోవడానికి వెనుకాడలేదు; [illegible] వంగా పరిగణిస్తూ వచ్చారు. బౌద్ధులు, జైనులు, శైవులు, వైష్ణవులు, ఒకరేమిటి? అన్ని మతాలవారూ కురళ్‌ను తమ మత గ్రంథంగా భావించి [illegible] అత్యుక్తి లేదు. ఇది యీ విధంగా సర్వమతాలవారికీ ఆరాధ్యమైన గ్రంథంగా భావింపబడుతుండడం చేతనే దీనికి బహుళా 'సమిష్టివేదం' 'తమిళవేదం' అనే పేర్లు వచ్చాయి.

తమిళ దేశపు పూర్వరాజులు, రాజన్యులు తమిళ భాషా పోషకులుగానే కాక, స్వయంగా గొప్ప పండితులని కవులని ప్రఖ్యాతి పొందారు. ఇటి పండిత రాజులలో పాండ్యరాజులు ప్రథమగణ్యులు. తమ రాజధాని అయిన మధుర నగరంలో వారొక తమిళ సారస్వత పరిషత్తును నెలకొల్పి, తమ అనంతమైన దానాలతో బహూకృతులతో పండితులను కవులను సత్కరిస్తూ ఉండేవారు. మధురలో వారు సాగించిన తమిళ సారస్వత పరిషత్తు ఖ్యాతి దేశంలో ఎంతగా ప్రతిష్ఠితమైపోయిందంటే, ప్రతి కవీ, రచయితా తాను ఏ గ్రంథం రచించినా ముందు ఆ పరిషత్తుకు అభిప్రాయార్థం పంపుతూ వచ్చేవారు. అదే విధంగా తిరువళ్ళువర్ కూడా కురళ్‌ను పరిషత్తుకు అభిప్రాయార్థం పంపించి, అక్కడి పండిత విమర్శకుల కూలంకషమైన పరిశీలనకు ఉచిత రీతిని జవాబులిచ్చి, పండిత మండలి గోష్ఠిలో తన కృతికి మెప్పు పొందాడట. ఈ యుగాన్ని తమిళ సారస్వతంలో స్వర్ణయుగం అనే పేరుతో వ్యవహరించడం పరిపాటి.

పౌరాణిక యుగం

"తిరుక్కురళ్" యుగం తర్వాత, తమిళ సారస్వతంలో పౌరాణిక యుగం ప్రవేశించింది. తమిళ భాషలో ఈ యుగంలో అయిదు మహాపురాణాలు రచించబడినట్లు ప్రతీతి. కాని ఆ అయిదింటిలో [illegible] మనకు మిగిలిన మూడు పురాణకావ్యాలను పండితులు [illegible] ఆలోచించారు. పురాతన కాలపు తమిళ నాగరికతా సంస్కృతులను గురించి ఎన్నో విశేషాలను, ఎంతో సమాచారాన్ని అవిష్కరించారు. "శిలప్పదికారం" (మంజీర వృత్తాంతం) "మణిమేఖలై" అనే జంట కావ్యాలను సమకాలికులైన కవులు వాటిని రచించారని లోకోక్తి. కవిత్వం, సంగీతం, నృత్యకళలను గురించి తెలుసుకోవలసిన సర్వరహస్యాలను [illegible] "శిలప్పదికారం" తమిళ సారస్వతంలో నిజంగా సాటిలేని శిల్పరచన. [illegible] పాతివ్రత్య చిత్రం ఈ కావ్యంలో పేర్కొనబడింది. ఈ కావ్యం [illegible] దీనికి నాయిక అయిన "కణ్ణగి" తమిళులందరికీ ఇష్టదైవంగా పూజ్యురాలైంది. తమిళనాడులో బౌద్ధమతం ప్రవేశించిన తర్వాత, ప్రజలను ప్రబలంగా ఆకర్షించిన "పరిణంగ సన్యాసం" అనే ఆశయం "మణిమేఖలై"లో ఉదాత్తంగా చిత్రించబడింది. ఈ కావ్యానికి నాయిక అయిన మణిమేఖలై ప్రాపంచిక సుఖాలను సన్యసించి ఆధ్యాత్మిక జీవితంకోసం తన సర్వస్వాన్ని ధారపోస్తుంది. సుందరుడైన ఒక రాజకుమారుడు ఆమెను వరించి, ఆమె పాణిగ్రహించగోరగా, అందుకు వ్రతనిష్ఠురాలైన మణిమేఖలై [illegible] నిరాకరించడమే కాకుండా, అంతిమంగా ఆ రాజకుమారుని కూడా [illegible] చేస్తుంది. కథా క్రమంలో రచయిత తనకాలంలో ప్రచారంలో ఉన్న షడ్దర్శనాలను ప్రవచించి, తర్కశాస్త్ర పారంగతుడుగా తనకు గల అశేష ప్రతిభను కూడా ప్రదర్శిస్తాడు.

సంకీర్ణ యుగం

ఆ తరువాత యుగాన్ని విస్పష్టమైన రూపు కూడా లేటలేని [illegible] యుగంగా చరిత్రకారులు పరిగణించారు. ఈ కాలంలో తమిళనాడులో బౌద్ధ జైనమతాలు వ్యాప్తిలోకి వచ్చినట్లు కన్పిస్తుంది. [illegible] కంచిలోని పల్లవరాజులు రంగంమీదికి ఆవిర్భవించడంలో మూడు శతాబ్దాల పాటు హోరాహోరీగా బౌద్ధ జైనమతాలకు, శైవ వైష్ణవ మతాలకు మధ్య తీవ్రమైన సంఘర్షణ సాగింది. శైవమతానికి తిరుజ్ఞాన సంబందర్ ఆ కాలంలో ముఖ్యగురువు. ఆయన మధురలో రాజాస్థానంలో ప్రాబల్యం వహించిన జైన సన్యాసులను సవాలు చేసి వాదానికి ఆహ్వానించాడు. ఆయనకూ వారికీ జరిగిన తీవ్ర వాదంలో [illegible] తిరుజ్ఞాన సంబందరే జయించారు. ఇదే విధిగా ఆ కాలంలోని [illegible] తిరుమంగై ఆళ్వారు అనే వైష్ణవ భక్తుడు, మాణిక్య వాచగర్ అనే శైవభక్తుడూ [illegible] వాదంలో ఓడించారు. క్రమేణ, బౌద్ధులూ ఇలా పరాజితులు కావడంతో, దేశంలో ఒక విశాల అపూర్వమైన ఉత్సాహం వెల్లివిరిసి, అనేక వైదిక భక్తి ప్రజలను తిరిగి ఆకర్షించాయి. అంతటిలో శైవ వైష్ణవ భక్తులు రచించిన భక్తిగీతాలు ఒక్కుమ్మడిగా బహుళ ప్రచారంలోకి వచ్చాయి. తమిళ దేశంలోని [illegible] మతోద్రేకంతో ఈ విధంగా గేయాల రూపంలో వెల్లివిరియటం ముఖ్యంగా గమనార్హమైన అంశమని, ఒక చరిత్రకారుడు పేర్కొన్నారు. తేవారం, తిరువాచకం అనే శైవభక్తుల గేయాలు, వైష్ణవభక్తుల నాలాయిర దివ్య ప్రబంధం గేయాలూ తమిళ దేశంలో దైవభక్తిని సుప్రతిష్ఠితం చేశాయి. దైవభక్తిద్వారా ముక్తి పొందిన భక్తులను కీర్తిస్తూ, సుందరార్ అనే శైవభక్తుడు తిరుత్తొండ తొగై అనే పద్యంలో [illegible] ప్రకటించాడు. సేక్కిళార్ పురాణం లేదా పెరియ పురాణం అని వ్యవహరించబడే సుప్రఖ్యాతమైన పురాణానికి కొంతవరకూ ఆ పద్యమే ఆధారమైంది. కులోత్తుంగుని కాలంలో చోళ సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉండి, [illegible] బిరుదుపొందిన ఒక ప్రసిద్ధమైన మహనీయుడు ఈ కావ్యాన్ని రచించాడు. బౌద్ధ జైన మతాల ప్రాబల్యం తమిళనాడులో క్రమంగా క్షీణించిపోతూ వచ్చినా, ఆదిలో సారస్వతాభివృద్ధికి అవి చేసిన దోహదం విజ్ఞానం అపారమైంది. పంచపురాణాలలో ఒకటి అయిన చింతామణిని, క్రీస్తుశకం 10 వ శతాబ్దిలో ఒక జైన సన్యాసి రచించాడు. కాలక్రమేణ ఎంతో వ్యాప్తిలోకి వచ్చిన విరుత్తం అనే తమిళ ఛందస్సు ప్రథమ పర్యాయంగా ఈ పురాణంలో ప్రయోగించబడింది; ఛందస్సు గురించిన "యాప్పరుంగలం" అనే ప్రామాణికమైన గ్రంథాన్ని కూడా ఒక జైన సన్యాసే వ్రాశారు. వీర సోళియం అనే తమిళ వ్యాకరణకర్త మతం చేత బౌద్ధుడు. నేటికి ప్రామాణికాలుగా [illegible] ప్రసిద్ధమైన [illegible] జైన పండితుల చేత రచించబడినవే.

కంబర్ యుగం

చోళ సామ్రాజ్య కాలమే దక్షిణ భారత దేశపు సారస్వత చరిత్రలో సర్వోత్కృష్టమైన కాలం. ఆ కాలంలో కవి చక్రవర్తులనే పేరుప్రఖ్యాతులైన ముగ్గురు మహాకవులు జీవించారు. వారిలో అమరకవి కంబన్ ఒకడు. ఆయన రచించిన రామాయణం తమిళ సారస్వతంలోని పురాణాలలోకెల్లా మకుటాయమానమైనది. సంస్కృత రామాయణానికి ఇది అనువాదంగాని, అనుసరణంగాని కాదని ఒక ఐతిహాసిక రచయిత వ్రాసిన మాటలు ఈ సందర్భంలో ఉదాహరించవలసివుంది [illegible]. కంబన్ [illegible] కౌశలాన్ని ప్రదర్శించాడు. తమిళ సారస్వతంలో ఇటి విలక్షణమైన [illegible] రచనలో ఆయనకు ఆయనే సాటి. జయంగొండార్, "కలింగత్తు పరణి" అనే వీరరసప్రధానమైన సమరగేయాన్ని రచించి, ఆస్థానకవి బిరుదాన్ని సంపాదించాడు. ఒట్టక్కూత్తన్ అనే మరొక ఆస్థానకవి వరుసగా మూడు తరాల రాజుల మన్ననలు పొందాడు.

చోళ సామ్రాజ్యకాలంలో శైవ సిద్ధాంత వేదాంతం బాగా ప్రచారంలోకి వచ్చింది. [illegible] ఈ వేదాంతాన్ని ద్రవిడుల ప్రజ్ఞకు ప్రతిభకు మచ్చుతునకగా వర్ణించాడు. మెయ్‌కండార్ మహర్షి ఈ వేదాంత సూత్రాలను నలభై పద్య పాదాలలో ప్రవచించగా, ఆయన శిష్యపరంపర దానిని దరిమిలాను విపులంగా వివరించి వ్యాఖ్యానించారు. [illegible] శైవ సిద్ధాంతాన్ని గురించి ప్రస్తావిస్తూ "ఇది అతి పురాతనమైన సిద్ధాంతం, [illegible] రెంటినీ సమన్వయ పరచిన ఒక ప్రముఖమైన మతం. దీనిని మించింది దక్షిణ భారతదేశంలో మరొకటి ఏదీలేదు" అని వ్రాశారు. శివజ్ఞాన సిద్ధియార్ అనే గ్రంథంలో శైవ సిద్ధాంతసూత్రాలు ప్రామాణికంగా విస్పష్టంగా విశ్లేషించబడ్డాయి. శైవ మతాన్ని గురించిన ఈ గ్రంథంపై దరిమిలాను అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.

చోళ సామ్రాజ్యకాలంలో పురాణాలను గురించి [illegible] వ్యాఖ్యానాలు రచింపబడ్డాయి. కురళ్‌పై ఆకాలంలో పది వ్యాఖ్యానాలు వచ్చాయి. అందులో పరిమేలళగర్ రచించిన వ్యాఖ్యానం కట్టకడపటిది. అదే అన్నిటిలోకి ఉత్కృష్టమైనది. పత్తుప్పాట్టు, కలిత్తొగై, చింతామణి అనే గ్రంథాలను గురించి నచ్చినార్కినియర్ తన పాండిత్య ప్రకర్షను విశదపరిచేలాగ వ్రాసిన వ్యాఖ్యానాలు తమిళ సారస్వత విద్యార్థులకు పెన్నిధులవంటివి. శిలప్పదికారం గురించి అడియార్క్కు నల్లార్ రచించిన వ్యాఖ్యానంలో [illegible] తమిళ నాడు ప్రచారంలో వున్న సంగీత నాట్య శాస్త్రాలను గురించిన విజ్ఞానం [illegible] వుంది. ఇందులో అనేక సంగీత నాట్య గ్రంథాల పేర్లు ఉదహరించబడ్డాయి గాని, అవి ఏవీ పరిశోధకులకు ఇంతవరకు లభ్యంకాలేదు. "తొల్కాప్పియం"ను గూర్చిన వ్యాఖ్యానాలు కూడా ఈ కాలంలోనే వెలువడ్డాయి.

తమిళ సాహిత్యంలో పూర్వ యుగాల నాటి గద్యం, మధ్యయుగాలనాటి గద్యం వీటి రూపు రేఖలు ఎలా ఉండేవో, ఈ వ్యాఖ్యాన గ్రంథాలను బట్టి మనం స్పష్టంగా గ్రహించవచ్చును. శిలప్పదికారంలోనూ, ఒక ప్రేమ కావ్యాన్ని గురించి నక్కీరర్ వ్రాసిన వ్యాఖ్యానంలోనూ, కొన్ని వచన భాగాలు ఉన్నాయి. పూర్వకాలపు [illegible] శైలి ఎంత బిగిగా, రమణీయంగా ఉండేదో, ఈ గద్య శైలి కూడా అంత బిగిగానూ, మనోహరంగానూ ఉండి [illegible] వచనం అనవచ్చును.

తమిళ సారస్వతంలో మధ్యయుగాలనాడు, జైన వైష్ణవ మత బోధకులు మణిప్రవాళం అనే ఒక నూతన రచనా విధానాన్ని ప్రచారంలోకి తెచ్చారు. శ్రీ పురాణం అనే జైనుల మత సంబంధమైన గ్రంథమూ వైష్ణవ భక్తులలో అగ్రగణ్యులైన నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళిని గురించి వెలువడిన [illegible] వ్యాఖ్యానాలూ మణిప్రవాళ శైలిలోనే రచింపబడ్డాయి. ఈ మణిప్రవాళ శైలిలో తమిళ పదాలూ సంస్కృత పదజాలాన్నీ [illegible]. ఎంతో మంది గొప్పగొప్ప పండితులు ఈ శైలిని వ్యాప్తిలోకి తేవడానికి [illegible] ప్రయత్నించినా, అది క్రమంగా వాడుకలో నుండి తొలగిపోయింది. ఇప్పుడు ఆ భాష్యాల లోని భావాలను సంరక్షించడంకోసం వాటిని తమిళంలోకి అనువదించడానికి కొందరు పూనుకున్నారు.

చోళ సామ్రాజ్య పతనానంతరం, మఠాధిపతులు అనే పేరుతో తమిళనాడులో నెలకొల్పబడ్డ మత సంస్థలు గొప్ప సాంస్కృతిక విద్యా పీఠాలుగా పరిఢవిల్లాయి. ఇటు సాహిత్యానికీ, అటు మతానికీ కూడా దోహదం చేసిన ఈ మఠాధిపతులు దేశంలో ఆ కాలంలో లెక్కకు మిక్కిలిగా వెలిశారు. తిరువావడుతురై, ధర్మపురం మఠాలు ఇటి ఉత్తమ శ్రేణికి చెందిన విద్యా పీఠాలు. ఈ మత సంస్థలకు చెందిన గురుపాదులు తమిళ భాషనూ తమిళ సాహిత్యాన్ని పెంపొందించడానికి అపారంగా కృషి చేశారు. కుమార గురుపరర్ అనే ఒక పీఠాధిపతి కాశీ పుణ్యక్షేత్రంలో [illegible] తమిళ [illegible] ప్రచారం చేస్తూ, [illegible] ఆయన నిర్మించిన మఠం నేటికీ [illegible]. [illegible] కంబరామాయణ [illegible] 16 వ శతాబ్దంలో [illegible] ఒక మఠం కూడా నెలకొల్పబడింది.

నెల్లూరు జిల్లాలో గ్రంథాలయాలు

ఈ సంవత్సరం పెక్కుచోట్ల స్థాపించడానికి లైబ్రరీ అథారిటీస్ నిర్ణయం

నెల్లూరు, ఆగస్టు 4: నెల్లూరు జిల్లా లైబ్రరీ అథారిటీ సభ్యులు [illegible] సమావేశమై, ఈ సంవత్సరంలో [illegible], కనిగిరి, [illegible], కావలి, [illegible], వెంకటగిరి [illegible] లలో గ్రంథాలయాలను స్థాపించడానికి తీర్మానించారు.

దర్శి తాలూకా [illegible] గ్రామ [illegible] వెంకోలు [illegible] ఈ అథారిటీ [illegible] 25,000 [illegible] సేవింగ్స్ [illegible] వారికి కూడా [illegible].

అథారిటీ వారికి విరాళంగా [illegible] కోవూరులోని రవీంద్రనాథ్ గ్రంథాలయ భవనానికి అవసరమైన [illegible] చేయించి, [illegible] తీర్మానించారు.

సెంట్రల్ లైబ్రరీ, జిల్లాలోని గ్రామీణ [illegible] ప్రారంభించుటకు [illegible] అధికారమిచ్చారు.

(నిన్న సంచిక తరువాయి)

[illegible] నువ్వు మా అమ్మను [illegible] ఆ [illegible] ఏనాడో జరిగిన దానిని [illegible] ఆ దారుణానికి [illegible] నా మూలంగా జరిగి [illegible] ఈ విషయం విన్నావా [illegible] కాని ప్రతీకారం మాత్రం తీర్చుకొని తీరుతాను ఇది [illegible] కఠోరంగా వున్నది."

[illegible] కళ్లలో నీలకంఠం [illegible] చూడసాగాడు.

ఈ యువకుని కళ్ళు [illegible] ఎవ్వరో ఎదిన [illegible] ప్రత్యక్షంగా [illegible] ఏది మాటలు [illegible] తన కుమారుడు!

"అంతే కాదు. మా అమ్మ [illegible] మానవ [illegible] ఆమె [illegible] [illegible] చేసిందెందుకు? నీ కష్టం [illegible] మా మామయ్య మా అమ్మ [illegible] మనుషులకోసం [illegible] నువ్వు [illegible] మా తండ్రి [illegible] లేకపోయావు.

నీలకంఠం కన్నీళ్లతో [illegible] తన కళ్ళని [illegible] మాటలు [illegible] నేను [illegible] ప్రారంభించు" అన్నాడు.

"ఆ ప్రతీకారమేమిటో తెలుసుకోవాలని వుందిగదూ! చెబుతున్నాను. ఈ గదిలోకి ఇంక ఎవరూ రారు, తీండి రాదు. పీకు రాదు ఏమీ రాదు. దబ్బుమాత్రం ఉన్నట్లేస్తాను. అదే నీకు తిండి. అదే నీకు పీకు."

నీలకంఠం కళ్లలోనుంచి కన్నీరు [illegible] దూకసాగింది. [illegible] నేను [illegible] నువ్వు [illegible] నువ్వు నన్ను గాయ [illegible] నేను చేసిన అన్యాయాలని [illegible] నువ్వు [illegible] నేను [illegible] నా కోసం ఒక [illegible] రాల్చకు" అన్నాడు.

[illegible] "అలా ప్రతీకారంచేసి [illegible] నేను [illegible] వేయదలచుకున్నానో [illegible] ఇంక నా కిక్కడేం పని లేదు. నేను వెళ్ళిపోతున్నాను" అని [illegible] "ఇక మీరు [illegible]" అంటూ గదిలోనుంచే [illegible]

[illegible] "నాకు మందూ గిందూ ఏమీ వద్దు డాక్టరు గారూ! నాకు నా కుమారుడు కావాలి. వాడిని పెళ్ళిపోవద్దని చెప్పండి డాక్టరుగారూ!" అన్నాడు.

[illegible] అగిపోయాడు!

రు. 2,50,000 లు

స్క్వేర్‌వర్డ్ డి. 46 లో తప్పక గెలవాలి!

స్క్వేర్‌వర్డ్ D-46 కి తెలుగు తర్జుమా ఇందు ప్రచురిస్తున్నాము. ఇది ఒక విలేకరి మాకు పంపెను. ఎంట్రీ ఫారాలు ఇంగ్లీషులోనే పూర్తిచేయాలి. సొల్యూషన్స్ ఇంగ్లీషు క్లూస్ ననుసరించి వుంటుంది.

అడ్డముగావున్న మాటలకు సూచనలు

4. భార్య తన వయస్సును—వచ్చును అతి ప్రేమగల భర్తకూడ చికాకు పడుట సంభవం.
కప్పిపుచ్చుట — అంగీకరించు
(F.... అను అక్షరము వేయండి) (N.... అను అక్షరము వేయండి)

8. పిల్లలు చేయుటకు—చాలా విషయాలు ఒక శతాబ్దం క్రిందటి తల్లి దండ్రులను బహుశా దిగ్భ్రాంతులను చేసి యుండును.
అంగీకరించ — ఇప్పుడు అంగీకరింపబడు
(T... అను అక్షరము వేయండి) (W... అను అక్షరము వేయండి)

9. అతి వాత్సల్యం గల తల్లిదండ్రులతో వారి పిల్లలు బడిలో బాగా—చున్నారని తెలియ జేసెడి ఉపాధ్యాయురాలు తెలివైనదే!
ఉండుటకు కోరు — ఉన్నట్లు కనిపించు
(K.... అను అక్షరము వేయండి) (M.... అను అక్షరము వేయండి)

10. తాను వరసా లాడుదా మనుకొనే స్త్రీ అలా చేయుటకు—నప్పుడు అది తనలో కాముకుని మరింత పట్టుదల కలవానిగా చేయును.
లక్ష్యముచేయ — సాహసించ
(C.... అను అక్షరము వేయండి) (D.... అను అక్షరము వేయండి)

13. విందుచేయువారు—సొమ్ము ఖర్చుచేసిన విందును గూర్చి అతిథులు అధికంగా విమర్శించుట సంభవం.
అధికంగా — వ్యర్థంగా
(D... అను అక్షరము వేయండి) (N... అను అక్షరము వేయండి)

14. ఘోరమైన అన్యాయాన్ని—నిరాకరించే వ్యక్తులను గూర్చి మనము తరుచు ఎక్కువగా అనుకోము.
ప్రతిఘటించుటకు — సరిదిద్దుటకు
(F.... అను అక్షరము వేయండి) (R.... అను అక్షరము వేయండి)

15. ఉల్లాసకరమైన — కలిగిన పురుషుని మీద ఇతర పురుషులు అనాలోచితముగా అసూయ చెందుట సంభవం.
జీవితం — భార్య
(L... అను అక్షరము వేయండి) (W.... అను అక్షరము వేయండి)

17. మనల్ని మోసగించుటకు ప్రయత్నించిన వాని—వెల్లడి చేయగలగటం సాధారణంగా ఎంత సంతోషకరమైనది!
మోసమును — నేరమును
(E.... అను అక్షరము వేయండి) (T.... అను అక్షరము వేయండి)

18. తరుచు, కాముకుని బారినుండి తప్పించుకొనుటకు కన్యకకు మంచి మార్గము తనకు — నటించుటయే
వివాహం నిశ్చయ — ఆగ్రహం కలిగినట్లు

నిలువుగావున్న మాటలకు సూచనలు

1. భర్తను ఎన్నుకోవటంలోని కూతురి — తమకు నచ్చనప్పుడు వివేకవంతులైన తల్లిదండ్రులు సాధారణంగా తమ మనస్సును విప్పి చెప్పుతారు.
తొందరపాటు — అభిరుచి
(H ... అను అక్షరము వేయండి) (T.... అను అక్షరము వేయండి)

2. వాని పిర్యాదులు — అయినప్పుడు వని దొంగనుగూర్చి తప్పుగా భావించామేమో అని మన మాశ్చర్య పడటం సంభవం.
వ్యర్థము — క్రొత్తవి
(F.... అను అక్షరము వేయండి) (N.... అను అక్షరము వేయండి)

3. వర్గ సామాన్యంగా, మన పిల్లలు వంతాన వంతు లైనప్పుడే మనము వారిని పెంచుటలో పొందిన—వారు తెలిసికొందురు.
శ్రమను — సంతోషమును
(B... అను అక్షరము వేయండి) (Y.... అను అక్షరము వేయండి)

5. మొత్తంమీద స్త్రీలంతా — అని భార్యా విధేయులు సాధారణంగా అనుకొంటారు!
వివేకవంతులు — గయ్యాళులు
(D... అను అక్షరము వేయండి) (S... అను అక్షరము వేయండి)

6. తన పిల్లలనుండి—ఎన్నడూ సహించని తల్లి నిజంగా కర్కశ హృదయురాలే!
అసత్యమును — నోటి దురుకును
(E... అను అక్షరము వేయండి) (P... అను అక్షరము వేయండి)

7. వాదనలో వానిని—తమకు కష్టమైనప్పుడు దానిని భర్తలోని ఒక పెద్ద లోపముగా భార్యలు భావించునట్లు కనబడుతారు.
ఓడించటం — ఓడించటం
(N... అను అక్షరము వేయండి) (S... అను అక్షరము వేయండి)

11. —స్త్రీలను దోషదర్శి తిరస్కరించటం సంభవం.
మేధావంతులను వెక్కిరించు — మేధావంతులైన
(P.... అను అక్షరము వేయండి) (R.... అను అక్షరము వేయండి)

12. వారికి అభివృద్ధి రావలసిన కాలం— తాను తలచినప్పటివలె లోభియైన యజమాని పనివాళ్ళను పొగడుటకు ఎప్పుడూ కాని అంత విముఖుడుగా ఉండడు!
మించిందని — సమీపించిందని
(H.... అను అక్షరము వేయండి) (N.... అను అక్షరము వేయండి)

16. తెలిసికోవాలనే కుతూహలం గల పిల్లలు అడిగే ప్రశ్నలు తల్లిదండ్రులను తరుచు—
[illegible] — [illegible]
(A... అను అక్షరము వేయండి) (... అను అక్షరము వేయండి)

FIRST PRIZE—TWO HUNDRED THOUSAND RUPEES!

SQUAREWORD D-46
CLOSING DATES
(Subject to Rules and Conditions)
4 p.m. Friday, August 12, for all Hand Delivery Boxes.
6 p.m. Wed., August 17, for all posted entries. which must be posted to
SQUAREWORD D-46, Express Estates, Madras-2.

Rs. 2,50,000
Rs. 2,00,000 — Rs. 25,000 — Rs. 15,000 — Rs. 10,000
Must be Won!

It is ONLY in SQUAREWORDS that the PHOTOGRAPHIC (the most Foolproof) system is used.

REDUCED [illegible]
Re. 1/- per [illegible]
Rs. 5/- for [illegible]
Thereafter every additional [illegible] costs only Rs. 2/8 thus:—

Rs. 7/8	...	[illegible]
Rs. 10/-	...	[illegible]
Rs. 12/8	...	[illegible]
Rs. 15/-	...	64
Rs. 17/8	...	80
Rs. 20/-	...	96
	...	112

Remember, It's Rs. 5/- for your first 16 entries and only Rs. 2/8 for each additional set of 16 entries.

CLUES ACROSS

4. Even fond hubby is apt to be irritated when wifie DE—IES her age (F or N)
8. Many of the things children are NO— allowed to do would probably astound parents of a century ago (T or W)
9. She's a wise teacher who reports to fond parents that their children SEE— to do well at school! (K or M)
10. It often makes philanderer keener when woman he wants to flirt with doesn't —ARE to do so (C or D)
13. Guests are apt to be very critical of party on which host has spent TI—Y amount (D or N)
14. We don't often think much of people who refuse to —IGHT grave injustice (F or R)
15. Other men are apt thoughtlessly to envy man who has gay —IFE (L or W)
17. How gratifying it usually is to be able to expose GUIL— of someone who has tried to cheat us! (E or T)
18. Often, good way for girl to avoid attentions of philanderer is to pretend she's EN—AGED (G or R)

The above Square is only for practice.

Official Solution in 'Indian Express' on August 24 (Dak Editions, August 25). Prize-list in Sunday Standard on Sept. 18.

CLUES DOWN

1. Sensible parents usually speak their minds when daughter's —ASTE in choosing husband is not to their liking (H or T)
2. We're apt to wonder whether we've misjudged malingerer when his complaints become —EWER (F or N)
3. As a rule, it's only when our children have children of their own that they appreciate the JO— we had in bringing them up (B or Y)
5. Henpecked husbands usually think that women on the whole are SHREW—! (D or S)
6. Hard-hearted indeed is the mother who never tolerates LI— from her children! (E or P)
7. Wives seem to think it a big failing in husband when it's difficult for them to —ETTLE him in argument (N or S)
11. Cynic is apt to scoff at women who A—E intellectuals (P or R)
12. Miserly boss is seldom so reluctant to praise workers as when he thinks it —IGH time they got a rise! (H or N)
16. Questions asked by inquisitive children often F—G their parents (A or G)

CUT HERE .... ENTRY FORM FOR SQUAREWORD D-46 .... CUT HERE

CUT ALONG THIS DOTTED LINE

ENTRY Nos.		1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32
FEE PER ENTRY		Re 1/-	Re 1/-	Re 1/-	Re 1/-	Re 1/-	FREE ENTRIES											As. 8	As. 8	As. 8	As. 8	As. 8	FREE ENTRIES										
CLUES ACROSS: F or N	4																																
T or W	8																																
K or M	9																																
C or D	10																																
D or N	13																																
F or R	14																																
L or W	15																																
E or T	17																																
G or R	18																																
CLUES DOWN: H or T	1																																
F or N	2																																
B or Y	3																																
D or S	5																																
E or P	6																																
N or S	7																																
P or R	11																																
H or N	12																																
A or G	16																																

D-46

D-46

In entering this Competition I agree to abide by the Competition Rules & Conditions.

I ENCLOSE HEREWITH
Money Order Receipts Nos.
Squareword Cash Receipts Nos.
Postal Orders Nos.
Demand Draft Nos.

Surname in ink and Block Letters — Mr. Mrs. Miss. .... INITIALS ....
VALUE — Rs. ....
ADDRESS ....

CUT ALONG THIS DOTTED LINE

[library stamp]

జెనీవాలో చైనా-అమెరికా చర్చలు

సోమవారమునకు వాయిదా

జెనీవా, ఆగస్టు 4—జెనీవాలో సమావేశమౌతున్న చైనీస్, అమెరికన్ రాయబారుల స్థాయి సమావేశంలో పౌరులను స్వదేశాలకు పంపివేయడం విషయంలో వివరాల నిర్ణయానికి పూనుకొన్నారు.

అమెరికన్ రాయబారి మిస్టర్ అలెక్సిస్ జాన్సన్, చైనీస్ రాయబారి మిస్టర్ వాంగ్ పింగ్ నాన్ నేటి ఉదయం మూడవ సమావేశం జరిపి, సోమవారంవరకు తమ చర్చలను వాయిదావేశారు.

పెకింగ్ తో తాను సంప్రతించవలసి వున్నదని మిస్టర్ వాంగ్ అన్నాడు.

40 మంది అమెరికన్ పౌరులు చైనాలో వున్నారని అనధికార పూర్వకంగా తెలియవస్తున్నది.

అమెరికా నుంచి తిరిగి పంపివేయబడవలసిన చైనీస్ విద్యార్థుల జాబితాను మిస్టర్ వాంగ్ ఇంకా అందజేయలేదట.

కలకత్తా యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ సుశీలకుమార్ మైత్రాకు ఇండోనేసియా ప్రభుత్వం సురబాయా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పదవి ఇచ్చిందని కలకత్తా వార్త.

ఇండోనేసియాలో కొత్త మంత్రివర్గ నిర్మాణం

వైస్ ప్రెసిడెంట్ హటా బాధ్యత వహించగలడని ప్రెసిడెంట్ సోకర్నో ప్రకటన

ఆగస్టు 15 వరకు తాను సెలవులో వుంటున్నట్టు వివరణ

జకార్తా, ఆగస్టు 5—

మక్కా యాత్ర ముగించుకొని నేడు తిరిగివచ్చిన ఇండోనేసియా అధ్యక్షుడు డాక్టర్ సోకర్నో సైన్యానికి-ప్రభుత్వానికీ మధ్య ఏర్పడ్డ వివాదం సమస్యను దాటవేస్తూ తాను ఆగస్టు 15 వ తేదీ వరకు సెలవులోనే వుంటానని అన్నాడు.

నాలుగు వారాలపాటు సైన్యంతో ఏర్పడ్డ తగాయిదా మూలంగా జులై 24 వ తేదీని పదవీపోయిన డాక్టర్ అలీ శాస్త్రో మిద్జోజో మంత్రివర్గం స్థానే నాయకులతో సంప్రతించి కొత్త మంత్రివర్గం నిర్మాణానికి ఉపాధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ హటా పూనుకోగలడని ఆయన అన్నాడు.

నేడు ప్రెసిడెంట్ సోకర్నోకు స్వాగత మీయడానికి ప్రభుత్వంతో విభేదాలు ఏర్పడ్డ సైనిక నాయకులు కూడా విమానాశ్రయానికి వచ్చారు.

డాక్టర్ శాస్త్రోమిద్జోజో మంత్రివర్గం తరపున ప్రెసిడెంట్ సోకర్నో జోక్యం పెట్టుకుంటే ప్రతిఘటించబడగలదనే ఈ చర్య సూచిస్తున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

30 కోట్ల రూపాయల విలువగల విదేశ మారకపు పర్మిట్లు దుర్వినియోగం చెయ్యబడ్డాయనే ఆరోపణపై యిటీవల ఒక ఇండోనీసియన్ సివిలియన్‌ను మిలిటరీ పోలీసులు అరెస్టు చెయ్యడంతో సివిల్ పోలీసులు చెయ్యవలసిన పనిని తామే జరిపించి సైన్యం జోక్యం కలిగించుకొనడం కూడా విషమ పరిస్థితికి దారితీయవచ్చునని అనుకొంటున్నారు.

మూడు ప్రమాదకర ప్రాంతాలు

("ఆంధ్రప్రభ" విలేకరి)

కలకత్తా, ఆగస్టు 4—ప్రపంచంలో మూడే మూడు ప్రమాదకర ప్రాంతాలున్నవనీ, అవి ఇండో-చైనా, అల్జీరియా, మొరాకోలనీ ప్రెసిడెంట్ సోకర్నో నేడు డమ్‌డమ్ విమానాశ్రయంలో పత్రికా ప్రతినిధులతో అన్నాడు.

ఫార్మోజా సమస్యపట్ల తనకు ఒక అభిప్రాయం నిర్దిష్టంగా వున్నప్పటికీ తాను ఏ వ్యాఖ్యానం చెయ్యదలచుకోలేదని ఆయన అన్నాడు.

ఆసియాలో కలోనియలిజం నిర్మూలన, ఆర్థిక పునర్నిర్మాణం, ఏ సంఘర్షణలోను యిరుక్కొనకుండా మన "జీవితం" రక్షణ—ఇవే ఆసియా నేడు ఎదుర్కొంటున్న "ముఖ్య సమస్యలు" అని ఆయన అన్నాడు.

నేటి ఉదయం ఢిల్లీలో ప్రధాని పండిట్ నెహ్రూతో తాను జరిపిన సమావేశాన్ని గురించి ప్రసంగిస్తూ, తాము మొత్తంమీద ఆసియా సమస్యలనుగురించి చర్చించినామని, అయితే ఆఫ్రో-ఏషియన్ రాజ్యాల ద్వితీయ సమావేశాన్ని గురించి విశిష్టంగా ఏటి చర్చను జరపలేదని ప్రెసిడెంట్ సోకర్నో అన్నాడు.

ఇండోనేసియాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిని గురించి వేయబడిన ప్రశ్నలకు జవాబిస్తూ, అక్కడ పరిస్థితిలో తీవ్రత ఏదీ లేదని, ఏదైనా తీవ్రత వుంటే తాను మక్కాకు వెళ్ళి వుండేవాణ్ణి కానని ఆయన అన్నాడు.

"మీరు మక్కాకు వెళ్ళిన తర్వాతనే డాక్టర్ శాస్త్రోమిద్జోజో మంత్రివర్గం పతనమయిందే" అని ఒక పత్రికా ప్రతినిధి అనగా "ప్రాన్సులో అన్నిసార్లు మంత్రివర్గాలు మారినపుడు ప్రమాదం సంభవించినది ఇండోనేసియాలో ఒకటి రెండుసార్లు మారినా చిక్కువుండబోదు" అని ప్రెసిడెంట్ సోకర్నో సమాధానమిచ్చాడు.

నాగ విప్లవకారులవద్ద లైసెన్సులేని తుపాకులు

100 దాకా పట్టుకున్నారట

షిల్లాంగ్, ఆగస్టు 4—ఇటీవల అస్సాం రైఫిల్సు పోలీసుదళాలు సంయుక్తంగా జరిపిన దాడిలో లైసెన్సులు లేకుండావున్న 100 తుపాకులను 513 మంది నాగ విప్లవకారులవద్ద పట్టుకున్నారని నేడు అధికార పూర్వకంగా తెలుస్తున్నది.

వీరివద్ద పట్టుబడిన తుపాకులు రాజభవన్‌లో వుంచబడిన వార్తలను అధికారులు ఖండించారు. ఇవి పరిశీలనకై ఆయుధ కర్మాగారాలకు పంపబడినవని తెలుస్తున్నది.

ఇజ్రాయలీ విమానం కూల్చు

పరిహారం చెల్లించడానికి బల్గేరియా వాగ్దానం

లండన్, ఆగస్టు 3—గత బుధవారంనాడు 58 మంది మృతికి కారణమైన ఇజ్రాయలీ విమానం కూల్చుకు బాధ్యులైనవారిని శిక్షించడానికీ, వారికుటుంబాలకు నష్టపరిహారంచెల్లించడానికీ బల్గేరియా నేడు వాగ్దానం చేసింది.

ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించగలననికూడా అన్నది.

బల్గేరియా విమాన విధ్వంసక శతఘ్ని దళాలు ఇజ్రాయలీన్ విమానాన్ని సరియైన త్రోవలో వెళ్లేటట్లుచెయ్యక తొందరపడ్డాయని యిటీవల కొన్ని సంవత్సరాలుగా ఏ దేశానివో గుర్తుతెలియని విమానాలు సరిహద్దులను అక్రమంగా దాటుతూవుండడం పరిపాటి అయిపోయిందని కూడా బల్గేరియా తన అధికార పూర్వక ప్రకటనలో పేర్కొన్నది.

కొత్త బ్యాంకి అవార్డు

ట్రిబ్యునల్ నిర్ణయాలలో చాలా వాటిని శ్రీ గజేంద్ర గాడ్కర్ ఖాయపరచినారట

న్యూఢిల్లీ, ఆగస్టు 5—బ్యాంకి అవార్డులో అప్పిలేట్ ట్రిబ్యునల్ నిర్ణయాలను మిస్టర్ జస్టిస్ గజేంద్ర గాడ్కర్ తన నివేదికలో మొత్తంమీద బలపరచినట్లు ఇక్కడి బ్యాంకి పనివారల సంఘంద్వారా తెలుస్తున్నది.

శ్రీ రాజాధ్యక్ష మరణానంతరం బ్యాంకి అవార్డు కమిషన్ సభ్యుడుగా (ఈ కమిషన్‌లో ఈయన తప్ప వేరొకరు లేరు) వ్యవహరించిన శ్రీ గజేంద్రగాడ్కర్ కొద్ది రోజులక్రితమే ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించారు. ఇండియా ప్రభుత్వం ప్రస్తుతం ఈ నివేదికను పరిశీలిస్తున్నది.

'ఏ' తరగతి బ్యాంకుల విషయంలో అప్పిలేట్ ట్రిబ్యునల్ అవార్డును దాదాపు అంతా ఆయన బలపరిచినారట. 'బి' తరగతి బ్యాంకులు, రెండేళ్ళ అనంతరం 'ఏ' తరగతి బ్యాంకులుగా పరిగణించబడాలని ఒక సూచన చేసినారట. గ్రామాలలో బ్రాంచీలు వున్న 'సి' తరగతి బ్యాంకుల విషయంతప్ప తక్కిన 'సి' తరగతి బ్యాంకులపై ట్రిబ్యునల్ తీర్పునే ఆయన ఖాయపరిచినారని కూడా తెలుస్తున్నది.

శ్రీ గజేంద్ర గాడ్కర్ నివేదికపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఈ మాసంలోనే పార్లమెంటులో వెల్లడించబడగలదని తెలుస్తున్నది. (యు. పి. ప)

లంక పౌరసత్వం పొందిన భారతీయులకు కొత్త చిక్కు

తిరిగి పరిశీలనకు అధికారమిచ్చే కొత్త చట్టం చెయ్యబడగలదని కోటెలెవాలా ప్రకటన

("ఆంధ్రప్రభ" విలేకరి) కొలంబో, ఆగస్టు 5—

ఇండియా, పాకిస్తానీ రిజిస్ట్రేషన్ శాసనంవరంగా లంక భారతీయ పౌరులుగా యిప్పటికే నమోదు చెయ్యబడిన వారి విషయం పునః పరిశీలించడానికి అధికారమిచ్చే ఒక కొత్త శాసనం త్వరలోనే చెయ్యబడగలదని తెలుస్తున్నది.

ఈ సంగతిని లంక ప్రధాని సర్ జాన్ కొటెలెవాలాయే నేడు ప్రతినిధుల సభలో ప్రతిపక్ష సభ్యులు పౌరసత్వం కమీషనర్ కార్యాలయ కార్యానుసరణ విధానాన్ని విమర్శించినపుడు సూచించారు.

బండగొంది నేరానికి ఈ శాఖలోని 54 మంది ఉద్యోగులు పనులనుంచి తొలగించబడిన దున, యింతవరకు నమోదు పొందిన దరఖాస్తులలో ఏవి అక్రమమైనవో కనుగొనబడాలని ఆయన అన్నాడు.

తిరస్కరించబడుతున్న పౌరసత్వం దరఖాస్తుల సంఖ్య చాలా హెచ్చుగా వుందన్న ప్రతిపక్షం ఆరోపణకు జవాబిస్తూ, ఇటీవల తిరస్కరించబడుతూ వచ్చిన దరఖాస్తులలో సగం ఉపసంహరించుకోబడ్డ దరఖాస్తులనీ, ఒక నెలలో సాధారణంగా పరిశీలించబడే 2000 దరఖాస్తులలోనూ నూరింట 40 నుంచి 60 వంతులవరకు దరఖాస్తుదారులు శ్రద్ధగా ప్రయత్నించక వదిలివేస్తున్న సందర్భాలని ఆయన అన్నాడు.

కమ్యూనిస్టు నాయకుడు పీటర్ క్యునెమన్ ప్రసంగిస్తూ భారతీయుల నమోదు కార్యక్రమాన్ని ఇండియా ప్రభుత్వానికి వాగ్దానం చేసిన ప్రకారం రెండేళ్ళలో పూర్తిచెయ్యడం లంక ప్రభుత్వానికి ధర్మమని అన్నాడు.

ఇండియా వైఖరి సుస్పష్టమని బండారనాయకే ప్రకటన

("ఆంధ్రప్రభ" విలేకరి)

కొలంబో, ఆగస్టు 3—ప్రతిపక్ష నాయకుడు మిస్టర్ ఎస్. డబ్ల్యు. ఆర్. డి. బండారనాయకే నేడు లంక ప్రతినిధుల సభలో ఒక ప్రకటన చేస్తూ లంక భారతీయుల సమస్య వల్ల ఇండియా వైఖరి స్పష్టంగానే వున్నదని, లంకనుంచి స్వచ్ఛందంగా వెళ్ళిపో గోరేవారు మినహా మిగిలిన వారికి అక్కడ నివసించే అధికారం విధిగా వున్నదనే ఇండియా వైఖరి సూచిస్తున్నదని అన్నాడు.

ఇండియా, పాకిస్తాన్ వ్యవహారాల శాఖకు గ్రాంట్ల డిమాండ్‌పై చర్చ సందర్భంగా మిస్టర్ బండార నాయకే ప్రసంగిస్తూ 1940 నుంచిలంక ప్రభుత్వం వంచనవిధానాన్ని అనుసరిస్తూ రావడం వల్లనే ఈ చిక్కు ఏర్పడ్డదని, ప్రభుత్వం లంకభారతీయుల వోటు హక్కుల ద్వారా సింహళీయుల ప్రయోజనాలకు భంగం కలగకుండా భారతీయులను దూరంగా అట్టే పెడుతూ, తమ తోటలలో పని చేయించుకొని ఆర్థిక సౌష్ఠవ సాధనకు కృషి చేస్తూ వచ్చిందనీ, కాగా యిక్కడ భారతీయులకు నివసించే అధికారం కలదన్న ఇండియా వాదంలో తప్పేమీ లేదనీ ఆయన అన్నాడు.

మాజీప్రధాని డడ్లీ సేనానాయకే ప్రసంగిస్తూ అక్రమంగా లంకకు వలసవచ్చే వారి సంఖ్య ఎక్కువవుతున్నందున, తన్నిరోధానికి దక్షిణ ఇండియాలో తీసుకొనబడుతున్న చర్యలు విశిష్టంగా లేవనే తేటపడుతున్న దన్నాడు.

అక్రమంగా వలసవచ్చే వారిపై కాల్పులు జరిపే అధికారంతో గస్తీ దళాలను ఏర్పాటు చెయ్యాలని కొందరు ప్రభుత్వ సభ్యులు సూచించారు.

"క్విట్ ఇండియన్స్" వివాదాలకల పోస్టరులు కొన్నిచోట్ల "క్విట్ టామిల్స్"గా మారాయని, యిది మిస్టర్ డడ్లీ సేనానాయకే ప్రధానిగా వున్నప్పుడు చేసిన వాగ్దానాలకు భిన్నమనీ, సర్ జాన్ కొటెలెవాలా అదేపనిగా "క్విట్ నోటీసుల నీయడం" వెళ్ళమంది వెళ్ళిపోయి, మారు పేర్లతో అక్రమంగా ప్రవేశించడానికి దారి తీస్తున్నదనీ శ్రీ సుందరలింగం అన్నాడు.

ఇండియా హైకమీషనర్ కార్యాలయం 3,772 మంది భారతీయులను ఇండియా పౌరులుగా నమోదుచేసిందనీ భారతీయులు తమ ఆస్తులను గోల్పోయే సౌకర్యమివ్వక లంక ప్రభుత్వమే విలంబన చేస్తున్నదనీ కమ్యూనిస్టు నాయకుడు పీటర్ క్యునెమన్ అన్నాడు.

రోకా (మిస్సోరి) ఆగస్టు 4—ఒక అమెరికన్ విమానం నేడు యిక్కడ కూలిపోవడం ఫలితంగా అందులోని 30 మంది విహతులైనారు.

ఈ విమానం ఓక్లహోమాలోని తులానుంచి సెయింట్ లూయిస్‌కు వెడుతూవుంది. 27 మంది ప్రయాణీకులు, ముగ్గురు వైమానికులు వున్నారు.

ఇప్పటికి ఏడుగురి కళేబరాలు దొరికినవి.

పౌరసత్వాల బిల్లు

జాయింట్ కమిటీ పరిశీలనకు పంపడంపై లోక్‌సభలో చర్చ

న్యూఢిల్లీ, ఆగస్టు 5—పౌరసత్వాల బిల్లును జాయింట్ సెలెక్టు కమిటీ పరిశీలనకు పంపవలెననే ప్రభుత్వ ప్రతిపాదనపై నేడు లోక్‌సభలో చర్చ జరిగిందికాని, ఎట్టి నిర్ణయం చెయ్యబడకుండానే సభ నేటికి వాయిదా వెయ్యబడింది.

పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చినవారు భారత పౌరసత్వం పొంది ఎన్నికలలో పాల్గొనడానికి వీలుగా, వచ్చే ఎన్నికలకు ముందుగానే వారిని భారతీయులుగా నమోదు చేయడంకోసం ఈ బిల్లు అత్యవసరంగా ప్రతిపాదించవలసి వచ్చిందని హోమ్‌శాఖ మంత్రి పండిట్ పంత్ వెల్లడించారు.

బిల్లు నిబంధనలు ఉదారంగా రూపొందింపబడినవని ఆయన చెప్పారు. కాని శ్రీ అశోక్ మెహతా (పి. ఎస్. పి) శ్రీమతి రేణు చక్రవర్తి (కమ్యూనిస్టు) మాత్రం అందుకు అంగీకరించలేదు. కొన్ని తరగతుల అర్జీదారులకు పౌరసత్వం ఇవ్వడమా ఇవ్వకపోవడమా అనే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారం యివ్వడం తగదని వారు విమర్శించారు.

ఇంతకుముందు ఇండియా స్టేట్‌బ్యాంకి సవరణబిల్లు ఆమోదించబడింది.

క్షతగాత్రులైన పనివారలకు పరిహారం

గాయపడిన కార్మికులకు చెల్లించదగు పరిహారం నిర్ణయమయ్యేవరకు వారికి వేతనాలు యథామామీ విధిగా చెల్లించడానికి పనివారల పరిహారం చట్టం సవరణకు ఒక బిల్లును నేడు లోక్‌సభలో శ్రీమతి రేణు చక్రవర్తి (కమ్యూనిస్టు-పశ్చిమ బెంగాల్) ప్రతిపాదించింది. క్షతగాత్రులైన పనివారల చికిత్స ఖర్చులనుకూడా యజమాని భరించవలెనని ఆ బిల్లులో ఒక నిబంధన కలదు.

బాల్యవివాహ నివారణ చట్టం 12 వ సెక్షన్ లోని రెండవ సబ్ సెక్షన్‌ను తొలగించే నిమిత్తం శ్రీ పురీసింహజిదారి (కాంగ్రెస్-బొంబాయి) ఒక సవరణ బిల్లును ప్రతిపాదించారు.

"కోర్టు అంతకు ముందు నోటీసు యివ్వి ఆయన సంజాయిషీ చెప్పుకోడానికి అవకాశమివ్వనిదే ఒకటవ సబ్ సెక్షన్ క్రింద ఎవరికీ ఇన్‌జంక్షన్ ఉత్తరువు జారీచేయరాదు" అని రెండవ సబ్ సెక్షన్‌లో పేర్కొనబడింది.

ఇండియన్ పీనల్‌కోడ్ 428 వ సెక్షన్‌కు ఒక నిబంధన చేర్చడం నిమిత్తం ఒక బిల్లును పండిట్ భార్గవ (కాంగ్రెస్-పంజాబ్) ప్రతిపాదించారు. ఈ సెక్షను పశువులకు మందు పెట్టి చంపే నేరస్థులను శిక్షించడానికి సంబంధించినది.

అగ్నిబాధితులకు ప్రభుత్వ సహాయం

కర్నూలు, ఆగస్టు 6—తూర్పు గోదావరి జిల్లా తుని తాలూకాలోని అన్నవరం గ్రామంలో జూన్ 8 వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో బాధితులైనవారికి సహాయంగా 7,980 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది.

THE CANARA BANKING CORPORATION LIMITED, CHITTOOR.

ది కెనరా బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, చిత్తూరు

పై ఆఫీసులో నగలను తాకట్టుపెట్టి అప్పుపుచ్చుకొన్న క్రింద కనబరచు పేరుగలవారు వడ్డీ చెల్లించని ఎడలను, క్రింద అప్పులను పుచ్చుకొని 3 సం॥ కాలావధి పూర్తి అయినందున. గాన, వారికి రిజిస్టరు నోటీసులు యివ్వియు ఆ నోటీసులు వాపసు వచ్చియో, లేక అప్పులను తీర్చక ఉండుటవలనున్ను వారు తాకట్టు పెట్టిన నగలను పై ఆఫీసులో 13-8-55 తేది శనివారము పగలు 2 గంటలకు పైన బహిరంగముగా ఏలము వేయబడును.

J. L. No. 247/52	బి. శ్రీనివాసులు నాయుడు, 47/12 గూలింగుపేట, చిత్తూరు.	Rs. 225/-
No. 299/52	S. T. అక్కమ్మ నాయుడు, నలబాంపల్లి, తాలంబేడు పోస్టు.	Rs. 180/-
No. 462/52	do	Rs. 175/-
No. 495/52	do	Rs. 140/-
No. 362/52	జి. వెంకటస్వామి నాయుడు, ఆముదాల, ఆవలకొండ పోస్టు.	Rs. 100/-
No. 272/53	ఐ. సుబ్బరాయశెట్టి, పనపాకం.	Rs. 100/-

N. NATARAJAN,
Agent.

అమెరికన్ రాయబారితో శ్రీ మీనన్ సమావేశం

జెనీవాలో జరుగుతున్న సంప్రతింపులపై చర్చ

న్యూఢిల్లీ, ఆగస్టు 5—

శ్రీ వి. కె. కృష్ణమీనన్ నేటి మధ్యాహ్నం ఇక్కడ అమెరికన్ రాయబారి మిస్టర్ షెర్మన్ కూపర్‌ను కలుసుకొని, ఆయనతో గంటన్నరసేపు చర్చలు జరిపారు.

ఈ సమావేశంలో తాము చర్చించిన సమస్యలను గురించి తెల్పడానికి వీరు ఉభయులు కూడా యిష్టపడలేదు. కాని, శ్రీ మీనన్ ఇటీవల తాను జెనీవాలో అమెరికన్, చైనీస్ రాయబారులతో జరిపిన సంభాషణలను గురించి మిస్టర్ కూపర్‌తో చర్చించినట్లు విశ్వసించబడుతున్నది.

చైనీస్ రిపబ్లిక్ ఇటీవల అమెరికన్ వైమానికులను నిర్బంధంనుంచి విడుదల చేసిన సంగతిని గురించి ముచ్చటిస్తూ అమెరికన్ రాయబారి మిస్టర్ కూపర్ ఇలా అన్నారు:

"అమెరికన్ వైమానికులు విడుదల చేయబడినందుకు మాకు ఎంతో సంతోషంగా వున్నది. ఈ అమెరికన్ యుద్ధ ఖైదీల విడుదల సాధనలో ఇండియా సమర్థమైన ప్రముఖ పాత్రను నిర్వహించిందని నాకు పూర్తిగా తెలుసు."

జెనీవాలో చైనా-అమెరికా సంభాషణలు జయప్రదంగానే కొనసాగుతున్నవని శ్రీ కృష్ణమీనన్ నిన్న జెనీవానుంచి విమానంలో ఇక్కడకు రాగానే పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ వెల్లడించారు.

[illegible]

అమెరికాలోని చైనీస్ పౌరులను చైనాకు, చైనాలోని అమెరికన్ పౌరులను అమెరికాకు మార్పిడిచేయడం సందర్భంలో నియమించబడే పర్యవేక్షణ సంఘంలో పనిచేయవలసిందిగా ఇండియా కోరబడిందా? ఇండియా అందుకు సమ్మతించిందా? మున్నగు ప్రశ్నలను విలేకరులు వేస్తూవుండగా శ్రీ మీనన్ వారిని వారించారు.

మలయాలో కొత్త మంత్రివర్గం

తుంగ్కు రహమాన్ ప్రధానిగా

కౌలాలంపూర్, ఆగస్టు 4—15 మంది సభ్యులు గల మలయా కొత్త మంత్రివర్గం సభ్యుల పేర్లు, కొత్త శాసనసభ వివరాలు నేటి రాత్రి యిక్కడ అధికార పూర్వకంగా ప్రకటించబడ్డాయి.

మలే, చైనీస్ భారతీయ సంఘాలకు నాయకుడుగా వున్న తుంగ్కు అబ్దుల్ రహమాన్ ముఖ్యమంత్రిగాను, హోంమంత్రిగాను వుంటారు.

మలయా భారతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వి. టి. సంబంధం [illegible] మంత్రిగా [illegible]. [illegible] ఇద్దరు [illegible] మంత్రివర్గంలో వున్నారు.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

ఆర్య వైశ్యులకు విజ్ఞప్తి

ది ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజం (మద్రాసు) వారు గత 26 సంవత్సరంముఠుగా తిరుమల తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ కాలమున తదియారాధన లేక సమారాధన 21-9-1955 మొదలు 27-9-1955 వరకు జరుపుతున్నారు. గత సంవత్సరమునుంచి కొందరు మా అనుమతి పొందక ఈ సంతర్పణ పేరుతో ఆర్య వైశ్య సోదరులవద్ద డబ్బు ప్రోగుచేస్తున్నారని తెలియవచ్చినది. కాన, మావద్ద అనుమతిపొందిన వ్యక్తులు మాత్రమే తలవారికే చందాలు ఇచ్చి రశీదు పొందగలరని ప్రార్థన. గౌరవ కార్యదర్శి గారికి నేరుగా చందాలు పంపించ దల్చుకొనువారు 177, మైలాపూర్ రోడ్డు, మద్రాసు-1 కి పంపవచ్చును.

నాదెళ్ళ సంపత్తు శెట్టి,
గౌరవ కార్యదర్శి, 6-8-1955

వేలం నోటీసు

ఏలూరు సబ్‌కోర్టు ఫయిలు ఒ.ఎస్.30/1954 నెంబరులో అప్పాయింటు కాబడిన రిసీవరు శ్రీ కోకా జగన్మోహనరావు బి. ఏ. బియల్., అడ్వకేటు, ఏలూరు గారిచే ఈ దిగువ తెలియపరచిన [illegible] 1955—56 మరియు 1956—57 సంవత్సరములకు లీజుహోల్డు రైటును 10-8-1955 తేది బుధవారం ఉదయం 11 గంటలు మొదలు నిడదవోలు గ్రామములో శ్రీ కాశీవిశ్వేశ్వర కోటేశ్వర రైస్ అండ్ ఆయిల్ మిల్లుయొద్ద బహిరంగమైన వేలం వేయబడును. కావలసినవారు వచ్చి పాడుకొనవచ్చును. పాటదార్లు 10—8—1955 తేది ఉదయము 9 గంటలు మొదలు 11 గంటలవరకు రిసీవరుగారియొద్ద రు. 500/—లు డిపాజిటుచేసి పాటలో పాల్గొనవలయును. వేలం షరతులు రిసీవరుగారిని అడిగి తెలుసుకొనవచ్చును.

నిడదవోలు గ్రామ తాలూకు ఆస్తులు

సర్వే నెంబరు		పరిమితం ఎ.సెంట్లు	
286/1	లో	0-19	(పాన్టు)
283/3	లో	0-06	(,,)
2-6/2 అండ్			
286/3	లో	0-04	(,,)
28[illegible]/3	లో	8.37	(,,)
286/2	లో	0.92	(,,)
285/1	లో	1.22	(,,)
285/4	లో	[illegible]-01	(,,)

మొత్తం ఎ 10.81 సెంట్లు భూమియున్ను, ఖరుదులోయున్న ఒక ఉప్పుడుబియ్యం మిల్లు, ఒక పచ్చిబియ్యము మిల్లు, ఒక ఆయిలు మిల్లు, ఒక 'డిపార్టీ కేటుకు' వాటికి సంబంధించిన కట్టడములు, గోడౌన్లు, మెషినరీ వగైరా.

కోకా జగన్మోహనరావు,
అడ్వకేటు అండ్ రిసీవరు,
ఏలూరు, 1—8—55.

కోర్టు నోటీసు

మదరాసు ఎస్టేట్సు అబాలిషన్ ట్రిబ్యునల్ కోర్టు, నెల్లూరు

ఒ. పి. నం. 803 ఆఫ్ 1954

ఉప్పుసామిరాజు వగైరా—మనుదార్లు

మునిసామిరాజు వగైరా—ప్ర. మనుదార్లు

పదరు నెంబరులో ఉభయవాదులలో దిగువ కనుపరిచిన వారుమయనున్ను మద్రాసులో చేరిన శ్రోత్రియం అయినవరం శ్రోత్రియ భాగాలు 1092 లో 289 భాగాలకు తాము బాధ్యస్తులనియు తమకు యెవరికిన్ని అందులో యేలాటి హక్కు బాధ్యంలేదని చెప్పుతారు. అందులకు ఆక్షేపణవుంటె మదరాసు సైదాపేట మకాములో 1955సం. అక్టోబరు నెల 23 తేదీ లోపల ఆక్షేపణలు తెలిపికొనవలెను.

1. ముప్పుసామిరాజు, 2. లింగమ్మరాజు, 3 [illegible] 4 [illegible] 5 [illegible] 6 [illegible] 7 [illegible] 8 [illegible] 9 [illegible] 10 [illegible] 11 [illegible] 12 [illegible] 13 [illegible] 14 [illegible] 15 [illegible] 16 [illegible] 17 [illegible] 18 [illegible] 19 [illegible] 20 [illegible] 21 [illegible] 22 [illegible] 23 [illegible]

(సం) డి. ఆర్. [illegible],
అడ్వకేటు, మదరాసు, తేది 8-8-55

ప్రకటన

అందమైన మా క్యాలెండర్లకు ఆర్డర్లు సేకరణకు ఏజంట్లు కావాలి. అనేక రకాలు. నిర్ణీత కాలానికి సప్లయి, విశేష నిర్వహణ, న్యాయమైన షరతులు. Oriental Calender Manufacturing Co., Sec. 20, P.B. 11212 — Calcutta-14.

"25 నుంచి 30 సం. వయస్సు, అందము విద్యగల బ్రాహ్మణ యువతి ఆంధ్ర గెజిటెడ్ ఆఫీసరునకు కావలెను. ఫొటోతో వివరాలకు బాక్సు నెం. 190. c/o "ఆంధ్రప్రభ", మద్రాసు-2".

శ్రీ ఎ. బి. జి. మిడిల్ స్కూలు
పశివేదల, కొవ్వూరు తా. ప. గో. జిల్లా.

పై పాఠశాలకు సంపూర్ణ అర్హతలు కలిగిన ఈ దిగువ ఉదహరించిన ఖాళీలకు ఉపాధ్యాయులు కావలెను. జిల్లాబోర్డువారి రిచ్చు జీతములు, కరువు భత్యములు యివ్వబడును. దరఖాస్తులు 20-8-1955 తేదీనాటికి కరస్పాండెంటుగారికి పంపుకోవలెను.

1. స్కూలు ఫైనల్‌లో కాంపోజిటు లెక్కలుగల, సెకండరీ గ్రేడు ట్రెయినింగ్ ఆయిన ఉపాధ్యాయుడు.
2. భాషాప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులైన తెలుగు పండితుడు.
3. 11 ఫారము, హయ్యర్ గ్రేడు డ్రాయింగు పరీక్ష ప్యాసు అయిన డ్రాయింగు ఉపాధ్యాయుడు.

(సం) అల్లూరి బాపన్న ప్రొ.,
కరస్పాండెంటు,
పశివేదల, తేది 4-8-1955

టెండరు నోటీసు

తణుకు తాలూకా మంచిలి పంచాయతీలో క్వారీ రబ్బిషుతోనున్ను, మెటలుతోనున్ను మూడు క్రొత్త రోడ్లు వేయవలసి యున్నది. సదరు రోడ్ల పనిని చేయించుటకు సీల్డు కవర్లలో 10-8-55 తేదీ 12 గంటలలోగా టెండరు దాఖలు చేసుకొనబడును తఖీళ్ళను పంచాయతీ ఆఫీసులో తెలుసుకొనవలెను.

యం. బాపరాజు, ప్రెసిడెంటు,
పంచాయతీ ఆఫీసు, మంచిలి 25-7-55

ఈ దిగువ నుదహరించిన వాటిని 1955-56 సం. నకు సరఫరా చేయుటకు గాను సీలు వేసిన కొటేషనులు పార్వతీపురం పంచాయతీ ఆఫీసులో కార్యనిర్వాహకోద్యోగి వలన గాని, అనుమతి పొందిన వారివలనగాని 25-8-55 తేదీ గం. 3 వరకూ అందుకొనబడి ఆ రోజు గం. 4 లకు తెరువబడును. ప్రతీ టెండరు ధరావత్తు పైకము రూపములో వుండవలెను. కావలసిన సామానులు, ఇతర వివరములు ఆఫీసునుండి పొందవచ్చును. సామానులు ఎఫ్. ఓ. ఆర్. పార్వతీపురం సప్లయి చేయబడును.

వస్తువు వివరము	ధరావత్తు
1. ప్రేలాడు వీధి పెట్రొమాక్సులు, మామూలు వీధి దీపములు, వాటి విడిభాగములు.	రు. 25/-
2. స్టేషనరీ సామానులు	రు. 25/-
3. టేకు లేక ఉక్కుతో చేయబడి పఠనమందిరములకు వుపయోగపడు కుర్చీలు మొదలగునవి	రు 15%
4. పాకీ పనిముట్లు బండ్లు ఒక ఎద్దుచే లాగబడు బండ్లు.	రు. 25/-
5. ఆహార కల్తీ నమూనా 4 బొమ్మల సీసాలు పెడల్సు సన్నని మూతలు విరవాలతో	రు. 10/-
6. పంచాయతీ ఎద్దులకు మేతసామానులు, గడ్డి మొదలైనవి	రు. 25/-
7. వీధి లాంతర్లకు కిరసనాయిలు సప్లయి	రు 10
8. పాకీ పనివారల దుస్తులు. సీతలు రంగుపు 40 నం. × 7 × 45" చేనేత జాకెట్లు, చేనేతగుడ్డ బుష్ కోటులు, మెటి లేక ఓస్టి లెక్క శాకి, చేనేత ఖాకీ నిజార్ ఆకో చించబడును	రు 25/-
9. కోటక యంత్రము ఆఫీసు [illegible]	రు 10/-
10. [illegible] గోడ గడియారం [illegible]	రు 10/-

(సం.) వి. కృష్ణారావు బి. ఏ.,
కార్యనిర్వాహకోద్యోగి.

ఇదుగో!



ది స్టాండర్డ్ టెన్

2000 మైళ్ల ఆర్.ఏ.సి అంతర్దేశీయ పోటీలో జయం పొందింది

RAC

దక్షిణ ఇండియాలో డీలర్లు

ది యూనియన్ కంపెనీ (మోటార్స్) లిమిటెడ్ — మద్రాసు, బెంగుళూరు, ఉదకమండలం.

మెసర్స్ అసోసియేటెడ్ ఆటోమొబైల్సు లిమిటెడ్ — కోయంబత్తూరు, ఎర్నాకుళం. కోయంబత్తూరు జిల్లాను, తిరువాన్‌కూర్-కొచ్చిన్ స్టేటులోని కొచ్చిన్ ప్రాంతానికి

మెసర్స్ టి. యస్. [illegible] — [illegible]

మెసర్స్ కాసి అండ్ సన్స్ — తంజావూరు, [illegible]

మెసర్స్ స్టేన్సు మోటార్సు (యస్. ఇండియా) లిమిటెడ్ — తిరువేంద్రం, క్విలాన్, కొట్టాయం. తిరువాన్‌కూర్ స్టేటు (కొచ్చిన్ ప్రాంతంగాక) మలబార్, దక్షిణ కెనరా జిల్లాలకు.

మెసర్స్ శ్రీ పట్టాభిరాం కమర్షియల్ సిండికేట్ — కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు.

మెసర్స్ శ్రీ నవతా ఆటోమొబైల్స్ — [illegible], గుంటూరు, కృష్ణా అండ్ పశ్చిమగోదావరి జిల్లాలకు.

మెసర్స్ [illegible] గార్గ్ అండ్ కంపెనీ — [illegible]

లేనివారికి భూముల కేటాయింపు

మంత్రి శ్రీ చంద్రమౌళిగారిచే ప్రభుత్వ విధానం వివరణ

కర్నూలు, ఆగస్టు 5—

రెవిన్యూశాఖా మంత్రి శ్రీ కల్లూరు చంద్రమౌళిగారు నిన్న అసెంబ్లీలో భూములు లేనివారికి భూముల కేటాయింపు విషయమై అరగంటసేపు జరిగిన చర్చలో ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ, రాజకీయ బాధితులకు భూములు కేటాయించడంలో ఆలస్యం జరగడంవల్ల భూములు లేనివారికి భూములు కేటాయించడంలో ఆలస్యం జరిగిందని, రాజకీయ బాధితులకు భూములు కేటాయించడం ఇతరుల ప్రయోజనాలకు భంగం కలుగని రీతిగా పూర్తిచేయాలనే ప్రభుత్వం ఆతురపడుతున్నదని అన్నారు.

ప్రతిపక్ష నాయకుడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు ఈ విషయమై చర్చను ప్రారంభిస్తూ, శివాయి జమాదారులను వారు సాగుచేస్తున్న భూములనుంచి తొలగించరాదని ప్రభుత్వంలో గడచేసిన నిర్ణయాన్ని రాజకీయ బాధితుల నిమిత్తం మార్చుకోరాదని, కాని, రాంపేరు ప్రాంతంలో వందలకొలది శివాయి జమాదార్లు వారిభూములనుంచి తొలగించబడుతున్నారని అన్నారు. రాజకీయ బాధితులకు మరోచోట భూములు చూపవచ్చునని ఆయన అన్నారు. కొందరు రాజకీయ బాధితులకు భూములు వున్నవి గనుక ఈ విషయమై ఇంత తొందర ఆవసరమేమీలేదని అన్నారు. మంత్రి ఈ విషయాన్ని ఆత్మగౌరవానికి సంబంధించిందిగా భావించక, ప్రభుత్వ విధానాన్ని పునఃపరిశీలన చేయాలని కోరుతున్నానని అన్నారు. రాజకీయ బాధితులకు భూముల కేటాయింపు మరి ఆరు నెలల వరకు వాయిదా వేయవచ్చునని ఆయన సూచించారు.

శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు ప్రసంగిస్తూ అనుమతి లేకుండా బంజరు భూములను సాగు చేసినందుకు పెనాల్టీలు విధించబడుతున్నాయని, ఈ పెనాల్టీలు ఒకొక్కప్పుడు సాధారణ భూమి శిస్తుకు 20 రెట్లు హెచ్చుగా కూడా వుంటున్నాయని అన్నారు. పెనాల్టీలను ఒక తరం శిస్తుకు తగ్గించాలని ఆయన కోరారు.

శ్రీ కోటిపల్లిగారు (కాం) ప్రసంగిస్తూ శ్రీకాకుళంలో హరిజనులను బంజర్లనుంచి తొలగించడంలో పవర్తులకు అధికారులు తోడ్పడ్డారని, బంజరు భూముల కేటాయింపులో హరిజనులకు ప్రథమావకాశ మివ్వాలని అన్నారు.

శ్రీ ప్రగడ కోటయ్యగారు ప్రసంగిస్తూ, భూములు లేనివారికి బంజర్ల కేటాయింపు త్వరగా జరగడంకోసం అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు. భూములు లేనివారు సాగుచేస్తూ, తాత్కాలికంగా రాజకీయ బాధితులకు కేటాయించబడిన బంజర్లు వాటిని సాగుచేస్తున్న భూములు లేనివారికే చెందేట్లు చూడాలని ఆయన కోరారు.

శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డిగారు (కాంగ్రెస్) ప్రసంగిస్తూ, నెల్లూరు జిల్లాలో రాజకీయ బాధితులు దరఖాస్తులు పెట్టుకున్న సమయంలో ఇతరుల సాగుబడిలో ... రాజకీయ బాధితులకు కేటాయించవలసిన ఒక్కటీ లేదని అన్నారు. ఒక్క స్థలంలో మాత్రం రాజకీయ బాధితులకు కేటాయించినప్పుడు ఎవరి ఆక్రమణలోనూ లేని భూములను ఆక్రమించుకోవలసిందిగా కమ్యూనిస్టులు కొందరిని రెచ్చగొట్టారని అన్నారు.

శ్రీ నల్లా చక్రవర్తి శేషాద్రి (కాంగ్రెస్-రాయదుర్గం)గారు ప్రసంగిస్తూ, రాయదుర్గం తాలూకాలో అన్ని గ్రామాలు ప్రాజెక్టు కిందకు రావు గనుక భూములు లేనివారికి బంజర్ల కేటాయింపు అవసరంలేదని అన్నారు.

ప్రాజెక్టు కిందిభూములు అన్నమాటకు స్పష్టంగా నిర్వచనం కావాలని శ్రీ చల్లా సుబ్బరాయుడుగారు కోరారు.

శ్రీ నాగిరెడ్డిగారు ప్రసంగిస్తూ, బంజర్లను ఆక్రమించుకొన్న వారివద్ద "బి" ఫారాలుండే వారిని బంజర్ల నుంచి తొలగించబోమని మంత్రి లోగడ అన్నారని, ఇప్పుడు నూతన మంత్రివర్గం వచ్చిన తర్వాత "బి" ఫారంలు వున్నవారు మాత్రమే తొలగించబడరని అంటున్నారని అన్నారు.

శ్రీ బయ్యపరెడ్డిగారు ప్రసంగిస్తూ, రాగుల చెరువు భూములు కేటాయించబడినవారు చెల్లించే భూమి ఖరీదు గడువు పొడిగించాలని కోరారు.

డెల్టా ప్రాంతంలో చెరువు గర్భాలు మురుగునీటిని పీల్చుకుంటాయి గనుక చెరువు గర్భాల భూములను కేటాయించకూడదని శ్రీ ఎన్. వెంకయ్యగారన్నారు.

ఇరిగేషన్‌కు వుపయోగపడని చెరువు గర్భాల భూములను కేటాయించవచ్చునని వేముల కూర్మయ్యగారన్నారు.

చర్చకు మంత్రి శ్రీ చంద్రమౌళిగారు సమాధానం చెబుతూ, రాజకీయ బాధితులకు భూముల కేటాయింపు ప్రతిష్ఠకు సంబంధించింది గాదని, వారికి సంబంధించిన ప్రశ్న అని అన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో అష్టకష్టాలుపడి - ప్రస్తుతం కూడా బాధపడుతున్న వారికి భూములు కేటాయించబడ్డాయని, దురదృష్టవశాత్తు, ఈ విషయంలో విలంబన జరగడంవల్ల పెక్కు సమస్యలు పుట్టాయని, ఈ విషయం మొదట పరిష్కారం కానిదే, లేనివారికి భూముల కేటాయించడంలోను ఆలస్యం జరుగుతున్నదని, రాజకీయ బాధితులకు భూముల కేటాయింపు ఇతరులకు హాని కలిగించదని ఆయన అన్నారు.

రాంపేరు ప్రాంతంలో భూముల కేటాయింపు ఇదివరకే జరిగిందని, రాంపేరు భూములవిషయంలో రాజకీయ బాధితులు ఇతరులతో సమానంగా పరిగణించబడ్డారని, శివాయి జమాదార్లు తమ ఆధీనంలో వున్న భూములను ఇంతకు ముందే వదలుకొనివుండే వారు మరల ఆ భూములను స్వాధీన పరచుకొనడానికి అవకాశం ఇవ్వబడదని అన్నారు.

రాజకీయ బాధితుల విషయంలో దుష్ప్రచారం జరిగినందుకు ఆయన విచారం ప్రకటించారు.



మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు గుంతకల్లులో ఆంధ్రా కో-ఆపరేటివ్ స్పిన్నింగు మిల్లును సందర్శించినప్పటి ఫోటో

నందికొండ ప్రాజెక్టు అంచనాలు

అసెంబ్లీలో వివరణ

కర్నూలు, ఆగస్టు 5—నందికొండ ప్రాజెక్టు ప్రాంతంలోని బంజరు భూముల విక్రయం మూలంగా వచ్చే సొమ్ము కూడా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఎస్టిమేట్లలో చేర్చబడిందని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు నేడు అసెంబ్లీలో శ్రీ బి. రత్నసభాపతిగారి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

నందికొండ ప్రాజెక్టు విషయమై ప్లానింగ్ కమిషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన కాగితాలను సభకు ప్రభుత్వం అందజేయ్యగలదా అని ప్రశ్నించగా ఆ ఉత్తర ప్రత్యుత్తరాలలోని సారాంశం గత ఏప్రిల్‌లో గవర్నర్ ప్రసంగంలో ఇవ్వబడిందని, పరిపాలనకు సంబంధించిన కారణాల దృష్ట్యా ఆ కాగితాలన్నిటిని ప్రభుత్వం సభకు అందజెయ్యడం వాంఛనీయం కాదని భావింపబడిందని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు సమాధానమిచ్చారు.

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కానున్నదు కదా! ఆసమాచారాన్ని సభకు అందజెయ్యడానికి అభ్యంతరమేమిటి? అని శ్రీ రత్నసభాపతిగారు ప్రశ్నించారు.

నందికొండ ప్రాజెక్టు నిర్మాణం రేపో మాపో ప్రారంభం కాగలదు. ఆ ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రకటించినందువల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకోవచ్చునా? (నవ్వు) అని శ్రీ సంజీవరెడ్డిగారు తిరిగి ప్రశ్నించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు ఇంకొక ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం ...న షరతులను ఆంధ్రప్రభుత్వం అంగీకరించిందని ప్రకటించారు.

ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరు

మద్రాసు, ఆగస్టు 5—ఆంధ్రరాష్ట్రం ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరు శ్రీ ఆర్. వి. సోమయాజులుగారు 8 వ తేదీ విమానంలో బయలుదేరి విశాఖపట్నంవెళ్ళి అక్కడనుంచి మాచ్‌ఖండ్ ప్రాజెక్టు పర్క్సును పరిశీలించి వస్తారు.

...టించారు. రాజకీయ బాధితులకు భూముల కేటాయింపు నిర్ణయం ఎప్పుడో జరిగింది గనుక ఈ చర్చలో తీసుకొని రావడానికి అవకాశం లేదన్నారు.

పండితులకు ఎస్. ఎస్. ఎల్. సి. నిర్బంధం

తెలుగు పండితులు ఇంగ్లీషు నేర్చుకొనడంవల్ల వారికి లోకజ్ఞానం ఎక్కువ కాగలదని ప్రభుత్వం అభిప్రాయపడుతున్నదని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ఒక ప్రశ్నకు సమాధాన మిచ్చారు.

ఫస్ట్‌గ్రేడ్ పండిట్ పదవికి ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షలో ఉత్తీర్ణత అవసరమనే నిర్బంధ ప్రభుత్వం సడలిస్తుందా అని ప్రశ్నించగా, సడలించదని ముఖ్యమంత్రి సమాధాన మిచ్చారు.

ఫస్ట్‌గ్రేడ్ పండితులు హెచ్చు జీతాలు తీసుకొనడానికి అర్హత వుండాలనే దృష్టితో ఎస్. ఎస్. ఎల్. సి. నిర్బంధం వుంచబడిందని ఆయన అన్నారు.

శ్రీ విశ్వేశ్వరరావుగారు:—పండితులు ఇంగ్లీషుకు బదులుగా హిందీ నేర్చుకుని, ఎక్కువ జీతానికి అర్హత సంపాదించుకోవాలనే నిర్బంధం అవసరం లేదా?

ముఖ్యమంత్రి:—కాలేజీ సెకండరీ విద్యావిధానంలో ఇంగ్లీషు స్థానంలో హిందీ వుండాలనే తుది నిర్ణయం జరిగేప్పుడు ఆ విషయమై ఆలోచించబడుతుంది.

శ్రీ సుందరయ్యగారు:—ప్రపంచ జ్ఞానానికి ఇంగ్లీషు అభ్యాసం అత్యవసరమంటారా?

ముఖ్యమంత్రి:—ప్రభుత్వం ఆ విధంగానే అభిప్రాయ పడుతున్నదండీ ఎందుకంటే ఇంగ్లీషుద్వారా చరిత్ర, భూగోళం మున్నగు వానిని గురించి ఎక్కువ జ్ఞానం సంపాదించు కొనడానికి అవకాశం వుంది.

శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లుగారు:—తెలుగులో చరిత్ర, భూగోళ గ్రంథాలు లేవండీ?

ముఖ్యమంత్రి:—అవి విద్యార్థులకు ఫరవాలేదండీ విద్యార్థులకు వాటిని బోధించడం జరుగుతుందిగదా మరి? అయితే వుపాధ్యాయులకు ఇంగ్లీషు జ్ఞానం వుండడం మంచిదనుకుంటాను.

చర్చలు సాయంకాలం 6-30 కు ముగిశాయి. సమావేశం రేపటికి వాయిదా పడింది.

సుప్రసిద్ధ గాయకునికి ఘన సన్మానం

శ్రీ సర్వశాస్త్రిగారికి రాజమహేంద్రవరంలో

రాజమండ్రి, ఆగస్టు 1—రాజమండ్రిలో గత ముప్పది సంవత్సరాలనుంచీ సంగీత ప్రచారం చేస్తున్న సుప్రసిద్ధ విద్వాన్ శ్రీ శిష్టు సర్వశాస్త్రిగారికి నిన్న సాయంకాలం శ్రీ తిరుపతిరాయ కాంగ్రెస్ భవనంలో ఘన సన్మానం జరిగింది ఈ సందర్భంలో జరిగిన సభకు తూర్పు గోదావరి జిల్లా సెషన్సు జడ్జి శ్రీ టి హెచ్. ఎం. సదాశివయ్యగారు అధ్యక్షత వహించారు.

సన్మానసభ శ్రీమతులు అనంత కమల కుమారి, విజయలక్ష్మి గార్ల ప్రార్థనతోను, కవిసార్వభౌమ శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి ఆశీర్వచన అభిభాషణలతోను ప్రారంభమైంది.

సభా ప్రారంభకులు డాక్టర్ ఓలేటి కనకరాజుగారు తమ ప్రారంభోపన్యాసంలో గాయకుడు ఎంత గొప్పవాడయినా ఆతని పాటలలోని భావం శ్రోతల కర్థంకాకపోతే ప్రయోజన మేమీ లేదని, శ్రీ సర్వశాస్త్రిగారి వంటి మహా విద్వాంసుల సన్మాన మహోత్సవాలు ఒక్క రోజున జరుపుకొని సంతృప్తి పడక సన్మాన సప్తాహాలు జరిపి రోజూ గొప్ప సంగీత విద్వాంసుల కచేరీలను, సంగీత శాస్త్రంపై చర్చలను జరిపించాలని కోరారు.

అధ్యక్షులు తమ ప్రసంగంలో ఆటంబాంబు, హైడ్రోజన్ బాంబులతో భీతావహమైన వాతావరణంతో నిండిపోయిన ఈ సమయంలో కూడా ఒక రసయోగిని, ఒక సంగీత రత్నాకరుణ్ణి మనం గౌరవించుకోగలగటం చాలా సంతోషమైన విషయమని, శాస్త్రీయమైన కర్నాటక సంగీతం చాళుక్యుల కాలంనాడు ప్రాదుర్భవించి, రాష్ట్ర కూటుల కాలంలో వృద్ధిని గాంచి మధ్య చాళుక్యుల కాలంలో సర్వతోముఖాభివృద్ధి నందిందని, దానికి శ్రీ త్యాగరాజు, దీక్షితర్, శ్యామశాస్త్రి గార్లవంటి మహానుభావులు ఎన్నో మెరుగులు దిద్ది సంగీత శాస్త్రంలో అనేకమైన నూతన సత్సంప్రదాయాలనుపాదుకొల్పారనిచెప్పారు అమృతకలశహృదయం ఉన్నవారికిమాత్రమే సంగీత సాహిత్యాదులయందు అభిరుచి ఉంటుందని కూడా అధ్యక్షులు చెప్పారు.

ఆహ్వాన సంఘ సంఘ కార్యదర్శి శ్రీ భమిడిపల్లి భీమయ్య శ్రీ హరినాగభూషణం, శ్రీ నాదబ్రహ్మ మేధా దక్షిణామూర్తిగార లంపిన శుభ సందేశాలను సభికులకు వినిపించి తమ నివేదికను సమర్పించారు.

రాజమండ్రి పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ పోతుల వీరభద్రరావుగారు సన్మానితులయిన విద్వాంసుడు శ్రీ సర్వశాస్త్రిగారికి ఆహ్వాన సంఘం తరఫున, పౌరుల తరఫున మూడు నూటపదహార్ల రూపాయలు, దళ్ళాలు వలు వెండి పళ్లెరంలో పెట్టి సమర్పించారు శ్రీ అవసరాల కామరాజుగారు విద్వాంసునికి నూతన వస్త్రాలను, రజత పాత్ర యిచ్చారు

మూర్దంగికుడు శ్రీ కమలాకరరావుగారికి ఒక బంగారు పతకం బహూకరింపబడింది.

శ్రీ సర్వశాస్త్రిగారికి "జంత్రగాత్రాది విద్వన్మణి," బిరుదును సభికుల అనుమతితో అధ్యక్షులు యిచ్చారు.

"తమకు చేసిన ఈ సన్మానం కళాభారతికే గాని అన్యులంకాదు" అని శ్రీ సర్వశాస్త్రిగారు తమ జవాబులో చెప్పారు.

శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు సర్వశాస్త్రిగారి సంగీతవిద్యను ప్రశంసించి భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్రం పేరుతో ఒక ప్రత్యేక రాగం వుందనీ, అలాగే ఆంధ్ర రాష్ట్రానికే 'ఆంధ్రి' అనే ఒక రాగం సంగీత శాస్త్రంలో ఉంది గనుక దానిని విద్వాంసులంతా సాధనచేసి కచ్చేరీలలో పాడి ప్రచారంలోకి తీసుకురావాలని కోరారు.

శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారు ప్రభుత్వం మనదై పోయింది కనుక కళలన్నీ ప్రజలవై పోయాయనీ కళాకారుణ్ణి ప్రజలు పోషిస్తే కళాకారుడు సమాజానికి ఎవిలేని సేవజేస్తాడని తమ ఉపన్యాసంలో చెప్పారు

శ్రీమతి అద్దేపల్లి వివేకానందగారు మాట్లాడుతూ, భౌతిక ప్రపంచాన్ని మరిపింపజేసి ఏవో ఏవో ఉదాత్తమైన భావనాలోకాల విహరింపజేసేదే సంగీత మవుతుందనీ, అటువంటి రసమయమైన సంగీతంలో శ్రీ సర్వశాస్త్రిగారు చాలా గొప్పవారనీ అన్నారు.

తర్వాత శ్రీమతి కోమారి లీలావతి, శ్రీయుతులు చామర్తి రమణారావు, ఓలేటి జగన్నాథాచార్యులుగార్లుకూడా శ్రీ సర్వశాస్త్రిగారిసంగీత విద్వత్తులోని లోతులను గురించి సంగీతశాస్త్రంలోని లలితగానం వంటి ఇతర రీతులను గురించి ఉపన్యసించారు.

కార్యదర్శి శ్రీ కె. వి. సోమయాజులుగారు...

శ్రీమతి కానుమిల్లి వెంకట నరసమ్మ గారి వితరణం

కన్నాపురంవాస్తవ్యులు స్వర్గీయ శ్రీ కానుమిల్లి జగన్నాయుడు (బారిష్టరు)గారి సతీమణి శ్రీమతికానుమిల్లి వెంకటనరసమ్మగారు పశ్చిమ గోదావరిజిల్లా పోలవరం తాలూకా కొయ్యలగూడెం గ్రామంలో గత సంవత్సరం దివాన్ బహదూర్ బండి శ్రీ శ్రీహరిరావునాయుడుగారి కృషితో నెలకొల్పబడిన శ్రీ గెడా గెరటయ్య బోర్డు హైస్కూలులో "మద్దిపోటు వెంకటరత్నమ్మ హరిజన్ హాస్టల్ కట్టుటకు పదివేల రూపాయలు (హాస్టల్ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం) యివ్వడానికి తమ సంసిద్ధతను ప్రభుత్వానికి తెలియబరిచారు. ఆంధ్ర ప్రభుత్వం మిగిలిన సగం డబ్బు గ్రాంటు చేసింది.

శ్రీమతి వెంకటనరసమ్మగారు ఇదివరలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విద్యార్థులకు బహుమతిలిచ్చే నిమిత్తం రు. 18,000/లు, కొయ్యలగూడెం హైస్కూలుకు రు15 000లు, చెన్నపట్టణం కేసరి తెలుగు పాఠశాలకు రు. 4,000/-లు, కొవ్వూరులోని సంస్కృత బాలికా పాఠశాలకు రు. 3 000 లు—మొత్తం 40 వేల రూపాయలు విరాళా లిచ్చారు.

వైద్యసహాయం కొరకు కొయ్యలగూడెం మిషన్‌హాస్పిటలులో ఒకవార్డుకు రు 5 000లు, కన్నాపురం రూరల్ మెడికల్ డిస్పెన్సరీ వుంచుటకు 10 వేల రూపాయల కిమ్మత్తుగల భవనం యిచ్చారు.

కన్నాపురంలో లేడీ డాక్టర్‌ను సర్కారువారు నియమించేపద్ధతిని తాను బిల్డింగు వృద్ధి చేయుటకు సలం, 10,000 సరుదు ఇస్తానని యిప్పుడు ఆంధ్ర ప్రభుత్వానికి తెలియపరచారు ఈమె మొత్తం ఈనెల 75 వేల రూపాయల విరాళములు ప్రజోపకారార్థం యిచ్చారు.

తూర్పు కృష్ణా జిల్లా ఎన్. జి. ఓ.ల సంఘం

నూతన కార్యవర్గం ఎన్నిక

బందరు, ఆగస్టు 2—తూర్పు కృష్ణాజిల్లా నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘ వార్షిక మహాసభ స్థానిక పురమందిరమున జరిగింది

ఆంధ్రరాష్ట్ర సంఘ ఉపాధ్యక్షులు శ్రీ ఆర్. సుబ్రహ్మణ్యంగారు సభకు అధ్యక్షత వహించారు సంఘంలో యింకా చేరనివారిని వెంటనే చేర్చి సంఘమునకు అధికమైన స్తోమత కలిగించవలెనని ఆయన ఉద్బోధించారు.

శ్రీ కె. వెంకటేశ్వరరావుగారు డెలిగేట్లు అధ్యక్షునికి, సభా ప్రారంభకులకు స్వాగతం చెప్పారు.

కృష్ణాజిల్లా కలెక్టర్ పర్సనల్ అసిస్టెంటు శ్రీ ఆర్. ఎస్. ప్రకాశరావుగారు సభను ప్రారంభించారు నాన్-గెజిటెడ్ ఆఫీసర్ల యిబ్బందులన్నీ అచిరకాలంలోనే తీరగలవన్న ఆశాభావాన్ని ప్రకటించారు.

ప్రధాన కార్యదర్శి శ్రీ వి. వి. సోమయాజులుగారు గత సంవత్సర కార్యక్రమ నివేదికను సభ వారికి సమర్పించారు.

అనంతరం దిగువ సభ్యులతో కార్యవర్గం ఎన్నుకోబడింది. అధ్యక్షులు శ్రీ బి వి రమణమూర్తిగారు, ఉపాధ్యక్షులు శ్రీ కె రామచంద్ర శాస్త్రిగారు ప్రధాన కార్యదర్శి శ్రీవి వి. సోమయాజులుగారు. సహాయ కార్యదర్శి శ్రీ డి వి రమణమూర్తిగారు, కోశాధికారి శ్రీ కె వెంకటేశ్వరరావుగారు, క్లబ్ సెక్రటరీ శ్రీ కె శ్రీనివాసరావుగారు.

రాజభవన్ వార్తలు

కర్నూలు, ఆగస్టు 5—ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారు సాయిబాబా టాకీస్‌లో "సోవియెట్ రష్యాలో ప్రధాని నెహ్రూ పర్యటన" అన్న చిత్రాన్ని చూశారు. గవర్నర్ వెంట ఆ చిత్రం చూడానికి వెళ్ళిన వారిలో శ్రీమతి కుసుం త్రివేదిగారు, మిలిటరీ కార్యదర్శి, ఏ. డి సి. కలరు ఆంధ్ర గవర్నర్ శ్రీ సి ఎం. త్రివేదిగారు ముఖ్యమంత్రి బసలో జరిగిన తేనీటి విందుకు హాజరైనారు

అధ్యక్షులకు, సభికులకు, వక్తలకూ, ఈ సన్మానం జయప్రద మవటానికి అహర్నిశలు పాటుపడ్డ శ్రీ రంప శంకరశాస్త్రిగారికి కృతజ్ఞతాభివందనా లర్పించారు.

అనంతరం శ్రీ శిష్టు సర్వశాస్త్రిగారు, శ్రీ వి కమలాకరరావు (మృదంగం)గారి పక్క వాయిద్యంతో వైలెన్ పై కొంతసేపు "సోలో" కచ్చేరీ చేసి సభికులను ఆనందపరిచారు.

పెదవేగిలో గాంధీ నవీన కళాశాల

ప్రజా ప్రోత్సాహానికి విజ్ఞప్తి

పెదవేగి, ఆగస్టు 5—ఏలూరు తాలూకా పెదవేగిలోని సర్వోదయాశ్రమం మేనేజింగ్ ట్రస్టీ శ్రీ లింగం రాజగోపాలరాజుగారు క్రింది విధంగా వ్రాస్తున్నారు:

"తెలుగు దేశంలో ప్రప్రథమంగా బేసిక్ విద్యాకేంద్రమును 1938లో బందరు జాతీయ కళాశాలలో ప్రారంభించితిమి. అది మొదట ప్రభుత్వేతర సంస్థగా ఉన్నది. క్రమముగా అప్పటి కాంగ్రెసు ప్రభుత్వంవారి సలహాపై అది ప్రభుత్వ రికగ్నైజుడు శిక్షణ కేంద్రంగా మార్చబడింది. కొన్నాళ్ళవరకు ఆ విధంగా పని చేసి ఆగిపోయింది.

"కాంగ్రెసు ప్రభుత్వాలు సుస్థిరంగా 1946లో సాపింపబడిన పిదప మరల ప్రభుత్వ బేసిక్ శిక్షణ కేంద్రాలు అన్ని జిల్లాలలో వెలసినవి. నడికాలములో అనగా 1994-46 మధ్య కొంతకాలము ప్రభుత్వేతర ప్రయత్నం మరల సాగించితిమి. ప్రభుత్వ పరంగా జరిగే పని ఏదైనా మంచి ఆర్థిక స్తోమత గల్గియుండును గాని, ఫలితములలో నీరసముగానే పరిణమించును. అందును ఒక కొత్త సిద్ధాంతమును,ఆశయమును ప్రోత్సహించే బేసిక్ విద్యావిధానమువంటి విషయములో కొత్తగా ఫలితములు ప్రభుత్వ సంస్థలలో సన్నగిలిపోవును. కొత్త మార్పులు, సిద్ధాంతములు అందులో తొందరగా చొరరాలవు. ప్రభుత్వేతర సంస్థలలో మార్పులు తొందరగా చేయవచ్చును, పరిశోధనలకు హెచ్చు అవకాశములు గలవు కొంత స్వేచ్ఛ ఉండును. ఈ కారణముల వల్లనే సేవాగ్రాంలోని హిందూస్తానీ తాలిమీ సంఘమువారు జీవకలిగిన ఫలితాలు ఏ యితర ప్రభుత్వ బేసిక్ సంస్థలు యింతవరకు జూపజాలకపోయినవి.

"కావున, బేసిక్ విద్యావ్యాప్తికి, అభివృద్ధికి తోడ్పడగలిగే ప్రభుత్వేతర సంస్థనొకదానిని, ఆంధ్రలో నెలకొల్ప సంకల్పించి, పూర్వ వేంగిరాజ్య ముఖ్య కేంద్రమైన పెదవేగిలో (ఏలూరు తాలూకా) గాంధీనవీన కళాశాల పేర బేసిక్ విద్యాసంస్థ నొకదానిని ఆరునెలల క్రిందట ప్రారంభించితిమి. ఇది యిప్పుడు సేవాగ్రాం తాలిమీ సంఘం అనుబంధ సంస్థగా పని చేస్తున్నది. ఇందు నేర్చిన వారికి తాలిమీ సంఘం సర్టిఫికెట్లు యివ్వబడుతవి.

"గాంధీ నవీన కళాశాలలో బేసిక్ వర్గము లన్నియు కలవు బేసిక్ విద్యా తరగతులతో బాటు, పోస్టు బేసిక్ శాఖ గూడ కలదు ఇందు 14-16 ఏండ్ల వయస్సు బాలురు చేర్చుకొనబడుదురు. సీనియరీ బేసికు స్థానయిన వారు 4, 5 ఫారములు చదివినవారు చేర్చుకొనబడుదురు. 3½ సంవత్సరముల పరిమితి గల కోర్సు. మొదటి ఆరు నెలలలో పోస్టు బేసిక్ కోర్సుకు అవసరమైన కొన్ని ముఖ్య విషయములు బోధించబడును. విద్యార్థుల వసతి, భోజనాలకు ఏర్పాట్లు చేయబడును వచ్చే ఆగస్టు 15 వ తేది 1955 నుండి యిది ప్రారంభించబడును ఈ కోర్సు పూర్తి అయిన పిదప యూనివర్సిటీ కోర్సుకి అర్హత ఏర్పడగలదు.

"ఈ అర్హతలకన్న ముఖ్యంగా మేము వాంఛించునది పిల్లల బాగు. వారి సత్ప్రవర్తన పిల్లల కుపయోగించునది, దేశమున కుపయోగించునది, సంఘములో సుస్థిరత, మర్యాద, సహనము, స్వయంశక్తి, సహకారము పెంపొందించునది, నవీన విద్య లేక బేసికు విద్య అని మా విశ్వాసము. విజయాతి నిక్కువము ఐన బేసికు విద్యావిధానమునకు గట్టి పునాదులు ఏర్పడాలి బేసిక్ విద్యపేరు గల్గినదంతయు బేసికు విద్య కానేరదు. ఇంకా ఎంతో పరిశోధన, శ్రమ, శ్రద్ధాభిక్తులు జూపిననేగాని నిజమైన బేసిక్ విద్యాస్వరూపము వ్యక్తము కానేరదు. ఆ ప్రయత్నముతో ఉడతా భక్తిగా, మేమూ కొంత కృషి జేయనెంచి యీ గాంధీ నవీన కళాశాలను ప్రారంభించితిమి గాంధీ స్మారక నిధివారు, ఆలిండియా ఖాదీ గ్రామోద్యోగ బోర్డువారు ఉచితమైన సహాయము చేయుచున్నారు. తాలిమీ సంఘ పరిగణన ఉండనే ఉన్నది అయినను ఆంధ్ర ప్రజానీకము ఆదరణ, పరిగణన మేము గోరుచున్నాము ప్రజలను, ప్రభుత్వమును గూడా సహాయము గోరుచలచితిమి ముఖ్యంగా మా ప్రయత్నం, విద్యారంగములో ఒక ఉన్నతాశయము గలదిగను, ప్రజోపయోగకరమైనదిగను ఎంచి అందరు తోడ్పడి, ప్రోత్సహించవలసిందని మా మనవి."

చిత్తూరుజిల్లా మద్యనిషేధ సలహాసంఘ సమావేశం ఈ నెల 9 వ తేదీ వుదయం 10-30 గంటలకు చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ యన్ యాగంటిగారి అధ్యక్షతను జరుగుతుంది.

రేడియో

(ఆగస్టు 8, సోమవారం)

విజయవాడ: 357.1 మీటరలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాస్ నివలె: 7-30 మద్రాస్ వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు – భావన, కల్పన, రచన: పర్యాలోచన-ప్రసంగం; బృందగానం; 1-0 మద్రాస్ నివలె; 1-30 మద్రాస్ నివలె; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాసు నివలె; ఉన్నత పాఠశాల విద్యార్థులకు (ఆం); 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు – వార్తల సంపుటి: రాత్రి విమాన టపా-ప్రసంగం; గద్య కథ: ఎగిరేపెళ్ళె; ఆటపాటలు; సాయంత్రం 5-30 రుద్రరాజు సుబ్బరాజు (గా); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం – విశేషాలేమిటి? పాట; ప్రసిద్ధ చమత్కారులు: భట్టి విక్రమార్కులు ప్రసంగం: దాసు వామనరావు; ప్రకటనలు, వరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం-గోష్ఠీగానం; 7-30 (రి); 7-45 పూర్వవాగ్గేయకారుల కృతి రచనా పద్ధతి-ప్రసంగం; టి. ఎస్. సి. వెంకటనారాయణాచార్యులు; 8-0 డి. సూర్యప్రభ (వ); 9-0 (ఆం. వా); 9-15 ప్రసంగం (ఆం); 9-30 డి. సూర్యప్రభ (వ); 10-0 ప్రసారం సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 నేటి కార్యక్రమముల వివరణ; 7-0 సాధ్యసమ్మేళనం; 7-30 ఎస్. పద్మ (గా); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-15 ప్రసంగం (ఆం); 4-30 (రి); సాయంత్రం: 5-30 ఎ. లక్ష్మీనరసు (పి); 6-0 (ఆం. వా) – స్థానిక ప్రకటనలు, వాతావరణం. వాణిజ్యవార్తలు (ఆం); 6-25 టి. ఎమ్. సుందరరాజన్; 7-0 (స్వా. రి); 7-45 (రి); 8-30 టి. కె. రామస్వామి; 9-0 (ఆం. వా); 9-15 హిందీపాఠం; 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) - వాతావరణ సూచన; 7-15 మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసుడు (స్లా); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు. సాయంత్రం 6-15 ప్రాంతీయవార్తలు; 6-25 (స్వా. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 జంత్రసమ్మేళనం, 8-0 నృత్యసంగీతం-నిర్వహణ: డాక్టర్ వి. రాఘవన్, టి. జయమ్మాళ్, టి. బాలసరస్వతి (గా), టి. విశ్వనాధన్ (వే); టి. రంగనాధన్ (మృ); 9-15 గృహప్రవేశం: నాటిక; 9-30 విద్య: (వీ), తంజావూర్ ఆర్. నారాయణస్వామి (మృ); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ సమీక్ష; 7-0 (తె. వా); 7-15 గాత్రసంగీతం: 7-45 గ్యాస్, బృందం (భ); 8-0 (ఆం. హిం. వా); 8-30 వి. వి. పతంకర్ (భ); 8-55 ఎమ్. జనార్దన్ (సి); మధ్యాహ్నం 12-30 (రి); 1-0 (రి); 1-50 (తె. వా); 3-30 పాఠశాలలకు (హిం. ఉ); సాయంత్రం 5-30 గీతావళి: వి. రామమూర్తి; 5-45 (రి): 6-0 సాహిత్య కార్యక్రమం - సంస్కృత సాహిత్యంలో పశుపక్ష్యాదుల పోషణ: పంచతంత్ర, హితోపదేశములు (ప్రసంగం. కె. లక్ష్మణశాస్త్రి); వేదపఠనం; 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ గోపికాగీతాలు (భాగవతం) పురాణం; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ – ఆధారవిద్య: ప్రసంగం; ప్రగతి నివేదిక – వార్తలు, అభిప్రాయాలు, ధరలు; 8-0 హిందీవైపుకు: విద్యాబోధనలో - వర్ప (హిం); హరిశ్చంద్ర హెడా, సుశీలాదేవి, పన్సీధర్ విద్యాలంకార్ 8-15 శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 8-20 వి. వి. పతంకర్ (భ); 8-45 ఎమ్. జనార్ధన్ (సి): 9-0 (ఆం. ఉ. వా); 9-30(రి); 9-50 వి. వి. పతంకర్ (భ.తు); 10-30 ప్రసార సమాప్తి.

కాంగ్రెస్ సేవకుని మృతి

మంగళగిరి, ఆగస్టు, 2—చాలాకాలము నుంచి కాంగ్రెస్ సేవ చేస్తున్న ఆత్మకూరు కాంగ్రెస్ సేవకులు శ్రీ మండల చినపుల్లయ్యగారు గత శనివారం వారి స్వగృహమందు మృతి చెందారు ఈయనకు భార్య ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు గలరు.



నారసింహ లేహ్యము



బంగారుతో చేరినది. మేహము, విక్కాళ్ళు, విస్మృత్తువ, మొలవాటిని అతిమూత్రం హరించి బలమును రక్తవృద్ధిని కలిగించును. 20తు॥ డబ్బీ రు. 3-4-0. పోస్టేజి అ 15. సి. సి. ఏ. అండ్ కో., "ఆయుర్వేదసమాజం" పేరిదేపి :: నెల్లూరుజిల్లా

మెషినరీ

మా వద్ద లిస్టరు, ఇక్స్లారు ఆయిలు యింజన్లు, ఆటోమేటిక్ రైసుమిల్లు, పెల్లర్లు, పచ్చి బియ్యం, ఉప్పుడు బియ్యం పోలిషింగు కోన్లు, పేడీ సెపరేటర్లు, బేబీ యెక్స్పెల్లర్లు, ఫిల్టరు ప్రెసెస్లు, హల్లరు సిలిండర్లు అమ్మకమునకు సిద్ధముగా వున్నవి.

చోడె అప్పారావు యింజనిరింగు వర్క్సు

పోస్టు బాక్సు నెం. 8 కాకినాడ

తంతి: "azeezbeed." ఫోను: 222

ఎల్లప్పుడు 1900 సం॥ నుంచి ప్రసిద్ధి చెందిన మా 4 గుఱ్ఱముల బ్రాండు బీడీలు - సిగారులనే వాడండి.

1940 ట్రేడ్ మార్క్ చట్టం ప్రకారం ట్రేడ్ మార్క్ రిజిష్టరయినది నెం 153024

తయారు చేయువారు: కె. అబ్దుల్ అజీజ్ సాహెబ్ & సన్స్ వెల్లూరు (N. A)

విజయ సింధూరము

స్త్రీల హిస్టీరియా వ్యాధులకు అమృతము

శ్రీకృష్ణ ఆయుర్వేద ఫార్మసీ, ఏలూరు.

Mrs. P. DEVEE'S F.D.S. కుమారి ట్యాబ్‌లెట్స్ (స్త్రీలకు)

స్త్రీల ఆరోగ్యమును చక్కగా రక్షించును చింత అనవసరం.

"మెడికల్ సలహా వుచితము"

సాదా రు 3/-; స్పెషల్ రు 5/-; ఎక్స్ట్రా స్పెషల్ రు 8/-. (వి. పి. పి. ఎక్స్ట్రా)

P. DEVEE & CO., (M.A.) Calcutta-40.

స్టాకిస్టు: INDO MEDICAL SUPPLIES, 29, Vaidyanatha Mudali St., G.T., Madras.

దీ కెనరా ఇండస్ట్రియల్ & బ్యాంకింగ్ సిండికేట్ లి

హెడ్ ఆఫీసు ఉడిపి, దక్షిణ ఇండియా

అనుమతి పొందిన మూలధనము	రూ. 56,00,000
చందా వేయబడిన మూలధనము	రూ. 32,11,000
చెల్లించబడిన మూలధనము	రూ. 25,55,737
రిజర్వులు	రూ. 13,50,000
డిపాజిట్లులు	రూ. 6,10,00,000
మొత్తం పర్కింగు నిధి.	రూ. 7,32,00,000

(30-6-1955)

రైచూర్ (హైదరాబాద్ స్టేట్)లో మా బ్రాంచి 29-7-1955 న తెరువబడెను.

ఇతర బ్రాంచిలు బొంబాయి, మద్రాసు, ఆంధ్ర, మైసూరు, హైదరాబాద్, తిరువాన్‌కూరు-కొచ్చిన్ స్టేట్సులలో 92 బ్రాంచీలుకలవు.

టి. ఏ. పాయ్ బి. కామ్ (బొంబాయి) ఏ. ఐ. బి. బి. యం. యస్. ఎ. జనరల్ మేనేజరు. టి. ఎం. ఏ. పాయి, ఎం.బి, బి.ఎస్. మేనేజింగు డైరెక్టరు,

THE CANARA INDUSTRIAL & BANKING SYNDICATE LTD.



గ్రైప్ జ్

పిల్లలకు పళ్ళు వచ్చేటప్పుడు సాధారణంగా నొప్పితో పాటు వచ్చే కడుపుబ్బరాలకు, విరోచనాలకు

స్మిత్ స్టానిస్ట్రీట్ & కంపెనీ, లిమిటెడ్. కలకత్తా, బొంబాయి, మద్రాసు, కాన్పూర్, పాట్నా, గౌహతి, నాగపూర్. PSST 9

కోతి మార్కు నల్ల పళ్ళపొడి

స్థాపితము 1911

కోతి మార్కు పళ్ళపొడి వాడిన యెడల పళ్ళు శుభ్రముగానుండును. ఇందు క్రిమినాశక పదార్థములు సరియైన పాళ్ళలో కలపబడినవి. అందుచే పయోరియా మొదలగు క్రిములు బాధలను తొలగించును పళ్ళ నొప్పులను పోగొట్టును. ఎటువంటి పళ్ళ జబ్బులను కూడ నిత్యము వాడిన యెడల వెంటనే నయమవును.

కోతి మార్కు నల్ల పళ్ళపొడి నోగికంపెనీ, బొంబాయి-4.

హైదరాబాద్ బ్రాంచి: సుల్తాన్‌బజార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎదురుగా హైదరాబాద్, (దక్కన్).

హరిజనుల అభివృద్ధికి అవకాశాలు

వారు స్వాతంత్ర్యం వినియోగించుకోవాలని హితవు

శ్రీకాకుళం, ఆగస్టు 1— శ్రీకాకుళం పట్టణకాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ చిల్లా నరసింహం నాయుడుగారి అధ్యక్షతను హరిజన సమావేశం నిన్న శ్రీకాకుళం హరిజనవాడలో జరిగింది.

హరిజన కాంగ్రెస్ ఆఫీసు మ్యునిసిపల్ చైర్మన్ శ్రీ యిప్పిలి లక్ష్మీనారాయణగారు ప్రారంభోత్సవం చేశారు.

శ్రీయుతులు పంచదియ్య, పూడిపెద్ది సుబ్బారావు దంగేటి గణపతిరావుగార్లు హరిజనాభ్యుదయం గురించి మాట్లాడారు.

అధ్యక్షులు చిల్లా నరసింహం మాట్లాడుతూ కాంగ్రెసు హరిజనుల అభివృద్ధికి ఏవిధంగా కృషిచేసినదీ నెహ్రూ నాయకత్వంక్రింద స్వతంత్రభారతదేశంలో హరిజనులకు ఎటువంటి అవకాశాలు లభించినదీ చెప్పి హరిజనులు నేటి జాతీయ వికాసపథకం క్రింద కృషిచేసినట్లయితే వారు యింకా వృద్ధిలోకి రాగలరని వక్కాణించారు.

దీనికి పూర్వం శ్రీ కన్లిక బైరాగిదాసు పతాకోత్సవం గావించారు.

11 మంది సభ్యులుగల కమిటీ ఏర్పాటు చేయబడినది. శ్రీ అరుగుల వెంకన్న అధ్యక్షులుగాను, శ్రీ సుబ్రహ్మణ్యం కార్యదర్శిగాను ఎన్నుకోబడ్డారు.

కొవ్వూరు తాలూకాలో భూదాన యాత్ర

ఆగస్టు 15 నుంచి ప్రారంభం

కొవ్వూరు, జులై 25—కొవ్వూరు తాలూకా భూదానయజ్ఞ సమితి కార్యకర్తల సమావేశం నిన్న యిచ్చట ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠ ఆవరణలో శ్రీ వేగి వీరన్నగారి అధ్యక్షతన జరిగింది.

ఈ తాలూకాలో భూదానయాత్ర ఆగస్టు 15 నుంచి ప్రారంభించుటకు తీర్మానించారు. ఈ తాలూకాలో ఆంధ్ర భూదానయజ్ఞ సమితి ఆదేశానుసారం 1,500 ఎకరాల భూమి, పదిహేను వందల రూపాయల సంపత్తిదానం, ఒకవెయ్యి చిలపల సూత్రాంజలి, 200 మంది శాంతి సైనికుల సమీకరణ, మరి 15 మంది సర్వోదయ కార్యకర్తలను చేర్పించుటకు నిర్ణయించారు.

ఈ తాలూకా భూదాన సమితి అధ్యక్షులుగా శ్రీ అల్లూరి బాపినీడు (యం. యల్. ఎ) గారు, కార్యదర్శిగా కొవ్వూరు తాలూకా కాంగ్రెసు సంఘాధ్యక్షులు శ్రీ వేగి వీరన్న గారు మరి 13 మంది సభ్యులతో కూడిన ఒక సంఘం ఏర్పాటు చేయబడినది.

అంతిమముగా కార్యకర్తలనుద్దేశించి భూదానయజ్ఞ సమితి సంచాలకులు శ్రీ వత్తి శేషయ్యగారు భూదాన సంపత్తిదానముల గురించి మాట్లాడిన పిమ్మట పశ్చిమ గోదావరిజిల్లాలో ఇంతవరకు 133 75 ఎకరాల భూమి. రు 148-10-0 సంపత్తిదానం మరి 21 చిలపల సూత్రాంజలి మాత్రమే సేకరించబడినదని చెప్పారు.

శ్రీ వేగి వీరన్నగారు తమ జీవితకాలముతో సంవత్సరమునకు ఆరువది రూపాయల చొప్పున సంపత్తిదానం చేయుటకు సిద్ధంగా వున్నానని సభలో చెప్పారు.

విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించివచ్చిన విద్యార్థికి స్వాగతం

కొవ్వూరు, ఆగస్టు 1—ఆంధ్ర గీర్వాణ విద్యాలయంలో భూగర్భ శాస్త్రంలో యం. యస్. సి. పరీక్షలో మొదటిగా ఉత్తీర్ణులై 'కొలంబో ఎయిడ్' ప్రణాళిక క్రింద ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీ విశ్వవిద్యాలయంలో రెండు సంవత్సరాలపాటు ఉన్నత విద్య నభ్యసించి, పి.హెచ్. డి. డిగ్రీ పొంది తిరిగివచ్చిన శ్రీ పేరమంట భాస్కరరావుగారికి జులై 30 వ తేదీన యిక్కడ ఆయన స్నేహితులు స్వాగతమిచ్చారు.

ఈ సందర్భంలో జరిగిన సభకు శ్రీ అనంత రాధాకృష్ణమూర్తిగారు అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు మానాప్రగడ శ్రీరాములు (న్యాయవాది సంఘాధ్యక్షులు) ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠ, ప్రధానోపాధ్యాయులు కేశరాజు వేంకటనరసింహ అప్పారావు, టి వి సూర్యనారాయణ, ఉప్పల నరసింహమూర్తి, గోపరాజు పాపన్నగార్లు శ్రీ భాస్కరరావు గారిని అభినందిస్తూ మాట్లాడారు. పిమ్మట అల్పాహారవిందు చెయ్యబడింది.

శ్రీ పోతూరి కృష్ణమూర్తిగారి వందనములతో సభ ముగిసినది.

"బాలవాణి" కథానికల పోటీ ఫలితాలు

పార్వతీపురం, జులై 20 — జూన్ నెలలో "బాలవాణి" పిల్లల సాహిత్య వార పత్రిక తరఫున కథల పోటీ జరుపబడింది. పోటీకి వచ్చిన కథలలో ప్రథమ ద్వితీయ బహుమతులుగా రెండు కథలను సంపాదకులు ఎన్నుకున్నారు చిత్తూరు జిల్లానుంచి-శ్రీ శ్రీనివాసపురం రామాచార్యులు పంపిన "యధారాజు" అనే కథకు ప్రథమ బహుమతి, గుంటూరు జిల్లానుంచి-శ్రీ అబ్బూరి వెంకటసుబ్బారావు పంపిన-"ఆడకోసం" అనే కథకు ద్వితీయ బహుమతి నిర్ణయించారు.

మొదటి బహుమతిగా శ్రీ విశ్వనాథంగారు రచించిన "పావనిరండియా" అనే గ్రంథాన్ని, రెండవ బహుమతిగా శ్రీ బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన "రాధారాణి" అనే గ్రంథాన్ని రచయితకు పంపేరు జులై నెలలో జరుగనున్న పోటీ ఆగస్టు 15 వ తేదీ వరకు పొడిగించబడింది బాల రచయితలందరూ తమ రచనలను-"బాలవాణి" (పిల్లల సాహిత్య వార పత్రిక) పార్వతీపురం. శ్రీకాకుళం జిల్లా అనే అడ్రసుకు పంపమని "బాలవాణి" మేనేజింగ్ ఎడిటర్ కోరుతున్నారు.

పత్తికొండ తాలూకా పంచాయతీ సంఘం

ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి

పత్తికొండ, జులై 31—పత్తికొండ తాలూకా పంచాయతీ అధ్యక్షుల సమావేశం జులై 28 వ తేదీ మధ్యాహ్నం స్థానిక పంచాయతీ కార్యాలయంలో, డిప్యూటీ పంచాయతీ ఆఫీసరు శ్రీ బాలయ్యగారి అధ్యక్షత క్రింద జరిగెను.

తాలూకాలోని 24 మంది పంచాయతీ అధ్యక్షులుగాను 11 మంది పంచాయతీ అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ పంచాయతీ ఆఫీసరు శ్రీ బాలయ్యగారు, గ్రామపంచాయతీ అధ్యక్షుల విధులను బాధ్యతలను గురించి, ప్రభుత్వ ద్వితీయ పంచవర్ష ప్రణాళిక నిర్వహణను గురించి తాలూకా పంచాయతీ సంఘ నిర్మాణావశ్యకత గురించి వుపన్యసించారు.

తాలూకా పంచాయతీ సంఘానికి దిగువ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు—

అధ్యక్షులు: శ్రీ రామిరెడ్డిగారు (అలారుదిన్నె గ్రామ పంచాయతీ అధ్యక్షులు). కార్యదర్శి: శ్రీ పి. అయ్యప్పరెడ్డిగారు (పత్తికొండ గ్రామ పంచాయతీ అధ్యక్షులు,) ఉపాధ్యక్షులు: జనాబ్ పి. చిన్న దస్తగిరి సాహెబ్ గారు (దేవనకొండ గ్రామ పంచాయతీ అధ్యక్షులు). సహాయ కార్యదర్శి: శ్రీ టి. నరసింహారెడ్డిగారు (జొన్నగిరి పంచాయతీ గ్రామ అధ్యక్షులు).

తాలూకా పంచాయతీసంఘాన్ని ప్రభుత్వం గుర్తించవలెనని, సంఘానికి సంవత్సరానికి రు 5/-లు ప్రతిపంచాయతీ సభ్యత్వ చందా చెల్లించవలెనని కోరుతూ తీర్మానాలు చేశారు.

ఆంధ్ర విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు పత్తికొండ గ్రామానికి విద్యుద్దీపాలు వెలిగించడానికి వచ్చు సందర్భంలో తాలూకా పంచాయతీ సంఘం తరఫున మంత్రి ఆయనకు వినతిని సమర్పించడానికి, శ్రీ లచ్చన్నగారిచే తాలూకా పంచాయతీ అసోసియేషన్ క్లబ్బు భవనానికి శంకుస్థాపన చేయించడానికి తీర్మానించారు క్లబ్ భవనానికి తగిన స్థలమును ఏర్పాటు చేయుటకు సంఘ కార్యదర్శి శ్రీ పి అయ్యపరెడ్డి గారికి అధికారమిస్తూ తీర్మానం చేశారు.

శ్రీ పి అయ్యపరెడ్డిగారి వందన సమర్పణముతో సమావేశం ముగిసినది.

బందరు రేవు అభివృద్ధికి చర్య

వెంటనే తీసుకోవాలని కృష్ణాజిల్లా ఛేంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి

బందరు, జులై 28 —కృష్ణాజిల్లా ఛేంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సమావేశం శ్రీ ఎ. యస్. రావుగారి అధ్యక్షత క్రింద గత ఆదివారం జరిగింది.

ఆంధ్ర ప్రభుత్వం సూచన మేరకు 'అగ్మార్క్' నెయ్యి-నూనెల పరీక్షలకు 'టెస్టింగ్ లేబరేటరీ' ని నెలకొల్పుటకు తీర్మానించారు.

బందరు, తదితర ఆంధ్ర రేవులనుండి విదేశీ వ్యాపారం చేయగోరే వర్తకులకు ఎగుమతి, దిగుమతి లైసెన్సులు పొందడం మున్నగువిధాల సాయపడగల కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించడానికి ఏర్పాట్లు చెయ్యడానికి తీర్మానించడమైనది

బందరు రేవు అభివృద్ధికి అవసరమగు చర్యను వెంటనే గైకొనవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడానికి తీర్మానించడమైనది.

ఈ విషయమై ఒక మెమొరాండం రాష్ట్ర హార్బర్స్ బోర్డుకు అందజేయబడినది. అందులో మైనర్ రేవు అభివృద్ధి పథకంలో బందరు రేవులో శాశ్వతంగా ఒక డ్రెడ్జర్‌ను ఏర్పాటు చేయవలెనని, స్టీమరు వద్దకు సరకుల పడవల చేరవేసి స్టీమరు పనిని త్వరితం చేయుటకు ఒక పవర్ టగ్‌ను ఏర్పాటు చేయవలెనని, ఉప్పు కొఠ్యాలకు అవసరమైనచోట్ల కట్టలు రాతితో కట్టవలెనని కోరారు. ఉప్పుకాల్వను రేవు, బారు మధ్య నేరుగా త్రవ్వి సరుకు పడవలు వెళ్ళవలసిన దూరాన్ని 2 మైళ్ళ మేరకు తగ్గించవలెనని చిన్న సరకు పడవలకు ప్రోత్సహించువారికి అనువగు అప్పులు యిప్పించవలెనని, రాయలసీమ, బళ్ళారి నుండి కాకినాడ ఎగుమతికి ఎక్కువ వాగనులు సరఫరా చేయాలని. ఆయా ప్రాంతాల సరకులు ఆయా రేవులకు న్యాయమైన కేటాయింపు జరగాలని బందరు-బెజవాడ మధ్య మిక్స్‌డ్ గేజి లైను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

రేపల్లె తాలూకా రాజకీయ బాధితులకు విజ్ఞప్తి

రేపల్లె, ఆగస్టు 2—రేపల్లె తాలూకాకు సంబంధించిన భూములకు లోగడ దరఖాస్తులు పెట్టుకున్న రాజకీయ బాధితుల జాబితాను తాలూకా ఆఫీసులో ప్రకటించారు కాన ఈ జాబితాలో పేర్లు వున్నవారు తాము లోగడ కోరుకున్న భూములకు పట్టాలు ఇప్పించమని, జాబితాలో పేర్లు లేనివారు తమ పేరు జాబితాలో నమోదు చేయించి తాము కోరుకున్న వాటికి పట్టాలు వెంటనే యిప్పించవలసిందని తాలూకా తహసీల్దారుకు వెంటనే దరఖాస్తులు పెట్టుకొనవలసినదిగా కోరుతూ తాలూకా రాజకీయ సంఘం తరఫున శ్రీ వడ్డమూడి కామేశ్వరరావుగారు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెనాలి రాజకీయ బాధితుల సభ ఈ నెల 10 వ తేదీ మధ్యాహ్నం తెనాలిలోని గుంటూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మధ్యాహ్నం 1 30 గంటలకు జరుగుతుంది. సభకు తెనాలి తాలూకా రాజకీయ బాధితులందరు, రేపల్లెలో భూములు పొందిన వారును తప్పక రావలసిందిగా ఆర్గనైజర్ శ్రీ యడ్లపల్లి కోటయ్యగారు కోరుతున్నారు.

రాజమండ్రి కౌన్సిల్ వ్యవహారాల.

కమిషనర్‌ను బదిలీ చేయవలసిందని సూచన

రాజమండ్రి జులై 30 —గత నాలుగేండ్లుగా రాజమండ్రి మునిసిపల్ పరిపాలనలో అవినీతి బంధు పక్షపాతం బాగా ప్రబలినదని, పట్టణ నాగరికత్వం, ప్రజారోగ్యంకొరకు చేయవలసిన కృషిలో నిర్లక్ష్యంవహించబడుతున్నదని లోపాలెన్నో జరుగుతున్నవని ఈ నెల 28 వ తారీకున పట్టణ యువజన కాంగ్రెసు ఆధ్వర్యాన యిచ్చట శ్రద్ధానందఘాటులో జరిగిన బహిరంగ సభలో సభాధ్యక్షుడు శ్రీ ముట్నూరి వెంకటసోమసుందరంగారు ఆరోపిస్తూ వుపన్యసించారు.

తరువాత ఆంధ్ర ప్రదేశ్ యువజన కాంగ్రెసు ఆర్గనైజరు శ్రీ పాలాటి అన్నారావు, మునిసిపల్ కౌన్సిలరు వనం నాగేశ్వరరావుగార్లు వుపన్యసిస్తూ, డాక్టరు ఏ. బి నాగేశ్వరరావుగారు స్థానిక స్వపరిపాలనాశాఖ మంత్రి అయిన పిమ్మట రాజమండ్రి పురపాలక సంఘానికి కొత్త చైర్మన్‌ను ఎన్నుకొనే సందర్భంలో మునిసిపల్ యునైటెడ్ ఫ్రంట్ లో చీలికలు యేర్పడ్డాయని. రాజమండ్రి మునిసిపల్ వ్యవహారాలలో కౌన్సిలర్లకు వ్యతిరేకం ప్రతి విషయంలో ప్రభుత్వం జోక్యం కలుగజేసుకొంటున్నదని తెలియజేశారు.

పట్టణ శ్రేయస్సుదృష్ట్యా మునిసిపల్ కమిషనర్ శ్రీ కృష్ణయ్య చెట్టిగారిని వెంటనే రాజమండ్రి నుండి బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని సభవారు కోరుతూ తీర్మానించారు.

ప్రకాశీప్రాయాన్ని వ్యక్తపరచిన రాజమండ్రి మునిసిపల్ కౌన్సిలును ఆ సభవారు అభినందించారు.

దేవాలయాలపై భక్తిప్రపత్తులు

ప్రచారం చేయాలని రాజమండ్రి సభ అభ్యర్థన

రాజమండ్రి, జులై 28 — తూర్పు గోదావరి జిల్లా దేవస్థాన ప్రవర్తక సంఘ సమావేశం నిన్న సాయంకాలం శ్రీ మార్కండేయస్వామి వారి మంటపంలో జరిగింది దానికి దేవాదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీ సి. వి. ఎల్. ప్రసాదరావు గారు అధ్యక్షత వహించారు.

అధ్యక్షులు తమ ప్రసంగంలో "కోరియా రాణి ప్రకటనలో భారత దేశంలోని మత విషయాలలో జోక్యం కలుగజేసుకోము అని చెప్పటంవల్ల ప్రభుత్వాదరణ, తర్వాత తర్వాత అవలంబించబడిన విద్యా విధానంవల్ల ప్రజాదరణ దేవాలయాలకు, హిందూ మతానికి లభించకుండాపోయిందని, అందుచేత ఇప్పుడు వెంటనే పండిత కేంద్రాలు ఎక్కడికక్కడ ఏర్పాటయి ప్రజలలో భక్తిభావ ప్రచారం విశేషంగా జరగాలని అన్నారు.

అన్నవరం ఆస్థాన మేనేజరు శ్రీ జెన్ను మహంతి సత్యనారాయణగారు తమ స్వాగతోపన్యాసాన్ని చదివారు.

ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ సి. వి. వి. శాస్త్రి గారు సంఘం ఉద్దేశ్యాలను, కార్యక్రమాన్ని వివరించారు.

తర్వాత శ్రీయుతులు ఓరుగంటి నరసింహయోగి, పడమర్తి కృష్ణమూర్తి, చిరావూరి అనంత పద్మనాభశాస్త్రి, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి, పుల్లం ఉమామహేశ్వరశాస్త్రి, ముత్తంగి అయ్యన్న, ఆత్మకూరు రూపానంద డాక్టర్ తోలేటి కనకరాజు రాళ్ళబండి సుబ్బారావు, కడియాల వెంకట సీతారామశాస్త్రి చేరుకువాడ నరసింహంగార్లు ప్రజలో మతం ఎడ, దైవం యెడ, దేవాలయాల యెడ భక్తి కలిగేట్లు ప్రచారం చేయవలసిన ఆవశ్యకతను గురించి, ఉపన్యసించారు.

శ్రీ చల్లా సుబ్రహ్మణ్యంగారి వందనసమర్పణతో సభ ముగిసింది.

ఖమ్మం జిల్లా స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ వార్షికోత్సవం

ఖమ్మంమెట్టు, ఆగస్టు 2 —జులై 20 వ తేదీన ఖమ్మం జిల్లా స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ వార్షికోత్సవం జరిగింది స్థానిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులంతా ఉత్సవంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు చాలా గొప్పగా నిర్వహించబడినాయి. పట్టణ ఉపాధ్యాయ సంఘం నివేదికను సభా సందర్భంలో ఖమ్మంమెట్టు ఆంధ్ర బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి తారాబాయిగారు చదివారు శ్రీ నాదరీగారు మరొక అభ్యర్థన పత్రాన్ని కూడా సమర్పించారు.

సదుపాయాలు లేవని అత్యంతరం చెప్పక ఉపాధ్యాయులు అటవీ ప్రాంతాలకు సైతం వెళ్ళి రాష్ట్రంలో విద్యావ్యాప్తికి తోడ్పడాలని స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్ ఉద్బోధించారు

ఇచ్చట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతినుంచి సకలార్థసాధక బోధన పద్ధతి ప్రవేశ పెట్టడానికి అధికారులు నిశ్చయించారు కాని నేటివరకు అందుకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు దొరకకపోవటంవలన కొన్ని నెలలనుంచి విద్యార్థులు చదువుసంధ్యలు లేక ఖాళీగా కూర్చోవలసి వస్తున్నదని తెలుస్తున్నది.

ఉరుదూ సౌకర్యం కలిగించాలని అభ్యర్థన

శ్రీయుతులు హీరాలాల్ మోరియా (డి.సి.సి. యూత్ కాంగ్రెసు నాయకులు). హసానుల్లా (అడ్వకేట్) ఇలా ప్రకటిస్తున్నారు

"ఇచ్చటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉరుదూ భాష నేర్పుకునే సౌకర్యం లేకపోవుట వలన చాలమంది ముస్లిం విద్యార్థులు చదువుకు తిలోదకాలు యిచ్చి యింట్లో ఉండిపోవలసి వస్తున్నది. ఇక్కడి ముస్లిముల సంఖ్య సుమారు పదివేలు. ప్రత్యేకంగా పంతుళ్ళను పెట్టి చదివించగలిగిన ఆర్థిక స్థితిలో వారు లేరు ఈ స్థితిలో చాలమంది పిల్లలు అనక్షరులుగా తయారవుతున్నారు

"ఇక్కడ ఎనిమిదవ తరగతిలో గూడా ఉరుదూ పెట్టమని కోరుతూ స్థానిక విద్యాధికారులకు తక్షణమే చర్య తీసుకోవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాము "

తమ పిల్లలు చదువుకునే నిమిత్తం ఒక ఉరుదూ ప్రాథమిక పాఠశాలను నెలకొల్పవలసినదిగా కోరుతూ కొంతమంది ముస్లింలు ఖిలాలో ఒక సమావేశం జరిపి స్కూళ్ళ యిన్‌స్పెక్టరుగారివద్దకు రాయబారం వెళ్ళారు

పాఠశాలకు అవసరమైన సామాగ్రిని సమకూర్చగలిగినచో ఖిలాలో ప్రాథమిక ఉరుదూ పాఠశాలను తెరవడానికి అభ్యంతరం ఉండదని ఇన్‌స్పెక్టరుగారు స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.

తెలుగునాడు

బందరు కృష్ణాజిల్లా సేవాసమాజం కార్యనిర్వాహక సమావేశం (అధ్యక్షులు) శ్రీమతి ఆచంట అమలకాంతిరి అధ్యక్షత క్రింద ఇటీవల ఉన్నతపాఠశాల బంగళాలో జరిగింది. కార్యవర్గంలో ప్రముఖ వ్యక్తి గుడివాడ సేవాసమాజశాఖ కార్యదర్శి పలుసంఘసేవా సంస్థలతో సంబంధం గల శ్రీ అల్లూరి ధర్మారావుగారి అకాలమరణానికి సంతాపం తెల్పారు. బందరులో స్థాపింపనున్న నర్సరీ స్కూలుకు రు 300/-విరాళమిచ్చారు. ఈ స్కూలు పిల్లల సంక్షేమ కౌన్సిలు యాజమాన్యమున నిర్వహింపబడుతుంది. స్థానిక అహోబిల హరిజన డిస్పెన్సరీని, విజయవంతముగా నడుపుటకు అనువుగా కృష్ణాజిల్లా సేవా సమాజమునకు కేంద్ర సోషల్ వెల్‌ఫేర్ బోర్డువారు యిచ్చిన రు 2800 లు విరాళమును వందన పురస్సరంగా స్వీకరించారు.

• • •

బందరు మునిసిపల్ ఆరోగ్యశాఖ యాజమాన్యాన ఇంగ్లీషుపాలెంలోని మాతా-శిశు సంరక్షణాలయమున జులై 22 వ తేదీ సాయంకాలం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపబడింది, రొటేరియన్ శ్రీ దూర్జటి సుబ్రహ్మణ్యంగారు అధ్యక్షత వహించారు. డాక్టర్లు ఎన్. గోవిందరాజులు, పి అర్జునరావు, ఆర్. అచ్యుతరామయ్య, సి. రామచంద్రరావుగార్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ, యునైటెడ్ నేషన్సుకు అనుబంధ సంస్థగా చేస్తున్న పనిని గురించి చెప్పారు మంచినీటి ద్వారా వ్యాపించి అనేక రకాల క్రిములు అనేక వ్యాధులను కలిగిస్తున్నవనీ వానివల్ల లక్షలాది ప్రజ ఏటా మరణిస్తున్నారనీ, అటి ప్రమాదాల నివారణకు ప్రతివారు కాచిన నీరుగాని యితర విధాల పరిశుభ్రపరచిన నీరుగాని త్రాగాలని సలహా యిచ్చారు. శ్రీ రామచంద్రరావుగారు వందనా లర్పించారు.

బాపట్ల ఇక్కడ ఏర్పాటు చేయబడిన యూత్ ఆర్గనైజర్ల ట్రెయినింగ్ క్యాంపు జులై 30 వ తేదీని ముగిసింది. ఈ సందర్భంలో సాయంకాలం ఎ. బి. యం. ట్రెయినింగ్ స్కూలు హాస్టల్ ఆవరణలో సభ జరిగింది. స్థానిక గవర్నమెంటు ఆసుపత్రి డాక్టరీ సభకు అధ్యక్షత వహించారు. మునిసిపల్ కమిషనర్ శ్రీ కె సత్యనారాయణగారు శిక్షణ పొందేవారికి స్వాగతోపన్యాసం చేశారు శ్రీ ఆర్. యం. రెడ్డి (జిల్లా విద్యాశాఖాధికారి) గారు శిక్షణ పొందేవారికి సందేశమిస్తూ, వారు తమకు దొరికిన సదవకాశమును సద్వినియోగపరచుకొని ప్రజాసేవ చేయవలసిందిగా ప్రబోధించారు. శ్రీ సి. హెచ్ కె సిద్ధాంతిగారు మాట్లాడుతూ ట్రెయినింగ్ క్యాంపు ఉద్దేశాన్ని గూర్చి చెప్పారు. పిమ్మట ప్రదర్శనలు జరిగినవి.

ఒంగోలు మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం 29 వ తేదీ సాయంత్రం శ్రీ టి యల్. యన్. స్వామి (చైర్మన్) గారి అధ్యక్షత క్రింద జరిగింది. ప్రస్తుతము జిల్లా మునిసిపాలిటీలో పనిచేయుచున్న హెల్తు ఆఫీసరు, శానిటరీ యిన్‌స్పెక్టర్లను, యిక్కడ అవసరమైన హెల్తు సిబ్బందియున్నందున ఆంధ్రా స్టేటుకు వారిని మార్చుటకు వీలులేదనియు, వీధులవెంట తిరిగి అమ్ముకొను (పండ్లు, కూరగాయలు) వారిపై హాకర్సు ఫీజు విధించుటకు, కుళ్ళిపోయినవాటిని నిషేధించుటకు తీర్మానించారు. హాకర్సుఫీజు నిర్ణయించుటకు కమిషనరును పరిశీలించవలసినదిగా కోరారు మున్సిపల్ హైస్కూలు పెద్ద మరమ్మత్తులకు గాను రు 2450/-లు మంజూరు చేశారు.

ప్రొద్దుటూరు శ్రీ అరవింద సర్కిల్ సంస్కృతి సమితి సమావేశం జరుపబడింది నెల్లూరు జిల్లా కావలివాస్తవ్యులు శ్రీ కాళిదాస్ రామచంద్రశాస్త్రిగారు శ్రీ మద్రామాయణ ప్రాశస్త్యంగూర్చి వుపన్యసించారు వాల్మీకి రామాయణం ప్రాయుంలోగల పుద్దేశ్యమును శ్రీరామునిలోని దైవమానుషత్వములను గూర్చి సోదాహరణముగ పున్యసించారు. మహాకవి గడియారం వేంకటశేషశాస్త్రిగారు తగు రీతిని సమాధానవాక్యాలు చెప్పారు కవి సార్వభౌముడు రాజశేఖర శతావధానిగారు ప్రశంసా వాక్యములు నుడివారు కార్యదర్శి సాకర్ యస్. నరసింహయ్యగారు సభ్యులను స్వాగతవాక్యాలుచెప్పారు. సహాయ కార్యదర్శి శ్రీ షడ్దర్శనం సోమసుందరశర్మ గారు అంత్యోపన్యాసము చేశారు.

కొవ్వూరు జైహింద్ అప్రకటన్ కార్యవర్గం శ్రీ ముక్కు వెంకటరమణగారి అధ్యక్షతను 1 వ తేదీని సమావేశమై కొవ్వూరు పట్టణం బాపూజీ నగర్ కాలనీలో ప్రభుత్వ సిబ్బందికి, మరి ప్రభుత్వ ఆఫీసులకు అనువగు గృహాలు అధునాతన రీతితో కట్టబడినవి కాన ఆంధ్ర ప్రభుత్వం మద్రాసులో వున్న ఆంధ్ర ఆఫీసులలో ఒక్క ఆఫీసునైనా యిచ్చటకు తరలించవలసినదని కోరుతూ తీర్మానించారు.

రాజమండ్రి జులై 31 వ తారీఖున సంపుటేపేటలో మున్సిపాలమ్మ పేట, దుర్గమ్మ పేట యువజన సంఘాల ఆధ్వర్యాన శ్రీ బూరిసెట్టి నాగేశ్వరరావుగారు ఒక వయోజనపాఠశాలను ప్రారంభోత్సవం చేశారు ఆ పాఠశాలను నడుపుటకు శ్రీయుతులు మొల్లి అప్పారావు, పిల్లల అప్పన్న, మొల్లి పాపారావు, ఎల్లి అప్పలస్వామి, వంటాకుల సూర్యారావు, గొల్లపల్లి నాగసూర్యనారాయణ, దండి రామకృష్ణ, పల్లి అప్పారావు, కాడియాల రాములుగార్లతో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

• • •

జులై 31 వ తేదీ సాయంకాలం దివ్యజ్ఞాన సమాజభవనంలో జరిగిన బహిరంగసభలో శ్రీ అవసరాల రామారావుగారు తాము మధ్య పర్యటించివచ్చిన కాశ్మీర్‌లోని తమ అనుభవాలను గురించి ఉపన్యసించారు.

• • •

15 వ తేదీ రాత్రి నెం 1 టవున్ పోలీసు సబిన్‌స్పెక్టర్ శ్రీ రామారావు పట్నాయక్‌గారు తమ సిబ్బందితో, పట్టణంలోనికి తీసుకొనిరాబడుతున్న 15 గాలన్‌ల సారాను దూది మిల్లువద్ద పట్టుకొన్నారు. ఈ సందర్భంలో నలుగురిని అరెస్టు చేశారు.

పొన్నూరు జులై 30 వ తేదీన యిచ్చట స్థానిక పంచాయతీబోర్డు అధ్యక్షుడు శ్రీ అదరాపురపు శేషగిరిరావుగారి ఆధ్వర్యమున హరిజన దినోత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంలో పంచాయతీ ఆఫీసు భవనంలో విందు ఏర్పాటు చెయ్యబడింది. సవర్ణులు, హరిజనులు, గ్రామపెద్దలు, అధికారులు విందులో పాల్గొన్నారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీ అద్దంకి వెంకట్రావుగారు ముఖ్యపాత్ర వహించారు.

జిన్నూరు ఈ గ్రామంలో హరిజన దినోత్సవం వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా హరిజన సంక్షేమ ఆఫీసర్లు శ్రీ మాశిలామణి, శ్రీ పి. రెడ్డినాయుడుగార్లు కూడా పాల్గొన్నారు. హరిజనులు సవర్ణులు ఊరేగింపు జరిపారు. స్థానిక దేవాలయంలో హరిజన ప్రవేశం జరిగింది. తరువాత జరిగిన సభకు శ్రీ సాగి మునలయ్యగారు అధ్యక్షత వహించారు. స్థానిక హైస్కూలు హెడ్మాస్టర్ శ్రీ డి. వెంకటరత్నం, శ్రీ భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు శ్రీ భూపతిరాజు గోపరాజుగార్లు హరిజన దినోత్సవ ప్రాముఖ్యాన్ని గూర్చి ప్రసంగించారు. అనంతరం సవర్ణులు, అవర్ణులు సహపంక్తి భోజనం చేశారు.

గూడూరు ఇక్కడి జిల్లా మునసబ్ కోర్టు పాత మున్సిపల్ ఆఫీసు భవనంలోకి 1 వ తేదీన మార్చబడింది. ఈ సందర్భంలో భవనం యజమాని శ్రీ ఎఱ్ఱంరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డిగారు సదస్యులకు తేనీటి విందు చేశారు. విందులో న్యాయవాదులు, న్యాయాధిపతులు పాల్గొన్నారు.

కడప ఈ పట్టణంలోని పెద్ద బెస్తవీధిలో వున్న పురాతనమైన దత్తాత్రేయ స్వాముల వారి మఠాన్ని పునరుద్ధరించిన సందర్భంలో రిటైర్డు జిల్లా మునసబు, మాజీ కడప మునిసిపల్ చైర్మన్ శ్రీ పాళెం ముద్దు కృష్ణయ్య నాయుడుగారి అధ్యక్షతన గొప్ప బహిరంగ సభ జరిగింది. ఓవర్సీర్ శ్రీ బి వెంకటాచలంగారు మఠ తరఫున, ధర్మకర్తల తరఫున అధ్యక్షునికి స్వాగతం చెప్పారు ఈ దత్తాత్రేయ స్వాముల వారి మఠం ఏ మూడు వందల సంవత్సరముల క్రిందటనో కట్టబడినదని తెలియజేశారు పిమ్మట అధ్యక్షులు శ్రీ పాళెం ముద్దు కృష్ణయ్యగారు ఉపన్యసిస్తూ, దైవకార్యము తమ స్వంత కార్యముగా భావించి భక్తులెల్లరు శ్రద్ధతో నెరవేర్చవలయునని కోరారు. ధర్మకర్త శ్రీ భీమునిబోయిన పెద్దసుబ్బయ్యగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

నగరి శ్రీ వి. ఎస్, వర్మగారి అధ్యక్షతన గత 24 వ తేదీన జరిగిన బస్సు కార్మికుల యూనియన్ సర్వసభ్య సమావేశంలో కొన్ని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ, పుత్తూరులోని శ్రీనివాస బస్సు సర్వీసు యజమానులకు కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు.

నెల్లూరు వంపుకు విద్యం ఉపయోగమును గూర్చి తగుశ్రద్ధ తీసుకొనుటకు, దాని వాడకమును ప్రోత్సహించుటకుగాను స్థానిక సంఘ నేతులతో కూడినసంఘం ఒకటి నెలకొల్పబడినది. శ్రీ చుండి విశ్వనాథంగారు అధ్యక్షులుగాను, శ్రీ మన్నేపల్లి హనుమంతరావుగారు ఉపాధ్యక్షులుగాను ఎన్నుకోబడ్డారు ఈ ఉద్యమ నిర్వహణకు అవసరమైన మూలధనమును షేరు ఒకటికి రెండు రూపాయలు చొప్పున 500 షేర్ల ద్వారా సేకరించుటకు నిర్ణయించబడినది.

పావలకూరు గత వారంలో పావలకూరులో జరిగిన హరిజన దినోత్సవ సందర్భంలో నెల్లూరు నాన్-గెజిటెడ్ ఆఫీసర్ల డెమొక్రటిక్ అసోసియేషన్‌వారు "రామరాజ్యం" అనే నాటకం ప్రదర్శించారు. సంఘపర్ర ప్రణాళిక, యితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రాతిపదికగా తీసుకొని శ్రీ సీతంరాజు (విజయవాడ) గారు రచించిన ఈ నాటకం జిల్లా కలెక్టర్ శ్రీ యం. వి. రాజారావుగారి అధ్యక్షతన ప్రదర్శించబడినది. స్థానిక డిప్యూటీ తహసీల్దార్ శ్రీ టి. వి. కామేశ్వరరావుగారు ఈ ప్రదర్శనాలను ఏర్పాటు చేశారు.

గూడూరు డివిజన్ ఈనాం కోర్టిను రైతు మహాసభ ఈనెల 8 వ తేదీ రాత్రి 8 గంటలకు గూడూరులోని ఏర్కరాజుల దేవాలయం ఎదుట శ్రీ పి సి రెడ్డి (అడ్వకేట్) గారి అధ్యక్షతను జరుగుతుంది. ఈ సభనుద్దేశించి శ్రీయుతులు ... రెడ్డి, ... గుజ్జుల యలమందారెడ్డి గార్లు మున్నగువారు ఉపన్యసిస్తారు.

ఇంగ్లీషు స్థానంలో హిందీ

ప్రవేశపెట్టడానికి గట్టి చర్య తీసుకోవాలని చిత్తూరుజిల్లా సభ అభ్యర్థన

నగరి, జులై 26—చిత్తూరుజిల్లా హిందీ అధ్యాపక మండలి మహాసభ 24 వ తారీకున చిత్తూరులో మద్రాసు దక్షిణ భారత హిందీ ప్రచారసభ ప్రధాన కార్యదర్శి, హిందీ కమిషన్ సభ్యులగు శ్రీ మోటూరి సత్యనారాయణగారి అధ్యక్షతను జరిగింది.

మండలి అధ్యక్షులు శ్రీ టి. కన్నయ్యగారు సభికులకు స్వాగతం చెప్పారు. కార్యదర్శి శ్రీ ఎం. రత్నం రెడ్డిగారు సంఘ నివేదిక చదివి సమర్పించారు. తర్వాత సభలో క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడినవి.

అన్ని సెకండరీ పాఠశాలలలో హిందీ బోధనకై వారానికి కనీసం నాలుగు పీరియడులు కేటాయించాలని కోరారు.

దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ప్రవీణ, ప్రచారక డిప్లొమా పొంది, అయిదు లేక పది సంవత్సరాలు ఉన్నత పాఠశాలలయందు పని చేసినవారిని, కళాశాలలయందు పని చేసిన వారిని కళాశాలల యందు హిందీ లెక్చరర్లుగా నియమించాలని అణ్ణామలై, మద్రాసు, శ్రీ వెంకటేశ్వర, ఆంధ్ర, తిరువాన్కూరు విశ్వ విద్యాలయాధికారులకు విజ్ఞప్తి చేశారు.

డిల్లీ రాజ్యసభలో ఆమోదించిన గడువు మేరకు ఇంగ్లీషు స్థానంలో హిందీని ప్రవేశ పెట్టుటకు తగు చర్యలను తీసుకొనవలసినదిగా హిందీ కమీషనువారిని కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించారు.

ప్రతి సంవత్సరం వందమంది ప్రవీణ. ప్రచారక శిక్షణ పొందిన హిందీ పండితులను హిందీలోనుంచి ప్రావీణ్యం, అనుభవాన్ని సంపాదించుటకై ఆరు మాసాలకాలం ఉత్తర హిందూదేశానికి పంపి, వారికి నెలకు రు 50/- స్టయివండు యిచ్చి ప్రోత్సహించవలసినదిగా రాష్ట్రప్రభుత్వాన్ని అర్థించారు.

ఈ సంవత్సరంలో అఖిలభారత హిందీ మహాసభను తిరుపతిలో ఏర్పాటుచేయుటకై మద్రాసు దక్షిణ భారత హిందీ ప్రచార సభవారిని కోరారు.

శ్రీ ఎం. శంకరరాజుగారు సభికులకు ధన్యవాదాలర్పించారు.

ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచారసభ కార్యదర్శి శ్రీ ఉన్నవ రాజగోపాలకృష్ణయ్యగారు, శ్రీ మహాలింగంగారు, వేంకటేశ్వర కాలేజి లెక్చరర్ శ్రీ ఆయాచితుల హనుమచ్ఛాస్త్రి గారు, శ్రీ డి. శ్రీనివాసఅయ్యంగారు తదితర జిల్లాలోని పండితులు సభలో పాల్గొన్నారు.

జిల్లా, తాలూకా కాంగ్రెస్ ఎన్నికలు

నామినేషన్‌ల దాఖలుకు గడువు ఆగస్టు 10 వ తేదీ

విజయవాడ, ఆగస్టు 5—ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి శ్రీ పెమ్మరాజు వెంకటరావుగారు క్రిందివిధంగా తెలియజేస్తున్నారు:—

"జిల్లా, తాలూకా కాంగ్రెస్ కమిటీల ఎన్నికలకు, ప్రదేశ్ కాంగ్రెస్ బై-ఎలెక్షన్‌కు నామినేషన్‌లు దాఖలు చెయ్యవలసిన కడపటి రోజు ఆగస్టు 10 వ తేదీ.

"అన్ని నామినేషన్‌లను ఆయా జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్లు, వారి అసిస్టెంట్లు స్వీకరిస్తారు.

"జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్లు వెంటనే నామినేషన్‌లను స్వీకరించడానికి అసిస్టెంటు రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించి వారి పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ రిటర్నింగ్ ఆఫీసర్‌కు తెలియజెయ్యాలి.

"ఒక జిల్లాకాంగ్రెస్ సభ్యునికి ఇద్దరు తాలూకా కాంగ్రెస్ సభ్యులు, నలుగురు పట్టణ కాంగ్రెస్ సభ్యుల నిష్పత్తిపై జిల్లా సంఘాలు పునర్నిర్మించబడగలవు. జిల్లా సంఘాల సభ్యులందరు ఆక్టివ్ సభ్యులు. పట్టణాలకు, తాలూకాలకు అధికార సభ్యులు మాత్రమే ఆక్టివ్ సభ్యులు 1953 వ సంవత్సరంలో చేరినవారే ఎన్నికలకు ఆక్టివ్ సభ్యులు, సాధారణ సభ్యులుగా వుంటారు.

"జిల్లా కాంగ్రెస్ సభ్యత్వానికి నామినేషన్ రుసుము మూడు రూపాయలు. తాలూకా, పట్టణ సంఘాల సభ్యత్వానికి నామినేషన్ రుసుము రెండు రూపాయలు. ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యత్వానికి నామినేషన్ రుసుము పది రూపాయలు; డెలిగేటు ఫీజు 15 రూపాయలు.

ఈ ఎన్నికలలోని వోటర్లు 1953 వ సంవత్సరంలో సభ్యులుగా చేరినవారే. 1953 వ సంవత్సరంలో ఆమోదించబడ్డ నియోజక వర్గాల ప్రాతిపదిక పైనే ఈ ఎన్నికలు జరుగుతవి.

టైపిస్టుల, స్టెనోగ్రాఫర్ల సంఘ వార్షిక సమావేశం

బందరు, ఆగస్టు 2—గత శనివారం స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసు టైపిస్టు శ్రీ డి. జయరామదాసుగారి అధ్యక్షతను తూర్పు కృష్ణాజిల్లా టైపిస్టుల, స్టెనోగ్రాఫర్ల సంఘ వార్షిక సమావేశం జరిగింది.

టైపిస్టుల, స్టెనోగ్రాఫర్ల వృత్తికి సంబంధించిన అనేక సమస్యలను గురించి ప్రభుత్వాన్ని అర్థిస్తూ పలు తీర్మానాలు చేశారు. పై సంవత్సరానికి శ్రీ పి. రామకృష్ణారావుగారు అధ్యక్షులుగాను, శ్రీ కె. శ్రీనివాసరావుగారు కార్యదర్శిగాను కార్యవర్గం ఎన్నుకోబడింది.

వైద్య కళాశాలలకు అభ్యర్థుల సెలక్షన్

"స్టే ఆర్డర్"ను రద్దు చేస్తూ ఆంధ్ర హైకోర్టు ఉత్తరువు

గుంటూరు; ఆగస్టు 2—రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు అభ్యర్థుల సెలక్షన్ విషయంలో ఏ. రఘురాములు (అనంతపురం) అనే విద్యార్థి పెట్టుకున్న దరఖాస్తుపై తీర్పు యిచ్చేవరకు ఆంధ్ర ప్రభుత్వం ఆ విద్యార్థికి ఒక సీటును రిజర్వుచేసే షరతుపై లోగడ జారీచేసిన తాత్కాలికపు "ఇంజంక్షన్" ఉత్తరువును రద్దుచేస్తూ ఆంధ్ర హైకోర్టులో నేడు ప్రధాన న్యాయమూర్తి శ్రీ సుబ్బారావు, న్యాయమూర్తి శ్రీ భీమశంకరంగార్లు ఉత్తరువు లిచ్చారు.

ఆంధ్ర ప్రభుత్వంపై ఏ. రఘురాములు అనే విద్యార్థి పెట్టుకున్న "మాండమస్" రిట్ పిటీషనుపై ఇంటర్మీడియేట్ పరీక్షలో మూడవ పార్టులో ఆ విద్యార్థికి నూటికి 58 మార్కులు వచ్చినందున ఇంటర్వ్యూకు పిలవాలని, ఈలోపుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించరాదని సెలక్షన్ కమిటీని ఆదేశిస్తూ ఆంధ్ర హైకోర్టులో న్యాయమూర్తి శ్రీ కె. ఉమామహేశ్వరంగారు తాత్కాలికపు ఇంజంక్షన్ ఉత్తరువును మంజూరు చేసిన సంగతి పాఠకులకు విదితమే.

ఆంధ్ర హైకోర్టులో నిన్న ఆ కేసుపై న్యాయమూర్తులు విచారణ జరిపారు. తర్వాత ఆ కేసు తిరిగి ఆగస్టు 8 వ తేదీకి వాయిదా వెయ్యబడింది. పిటీషనర్ తరఫున శ్రీ వల్లా కొండయ్య, శ్రీ కే వెంకట్రామయ్య, శ్రీ టి. వెంకటప్పగారు వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్-జనరల్ శ్రీ డి. నరసరాజు గారు వాదించారు.

శ్రీ గేదెల చంద్రయ్యా నాయుడుగారి అస్వస్థత

విశాఖపట్టణం, జులై 27—శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి శ్రీ టి. యస్. గుప్తగారు ఇలా తెలియజేస్తున్నారు.

"శ్రీకాకుళం జిల్లా కాంగ్రెసు మాజీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు సభ్యులు శ్రీ గేదెల చంద్రయ్యా నాయుడుగారు మూత్రకోశములోని కేన్సర్‌వల్ల మూడు మాసములనుండి బాధపడుతున్నారు. వీరిని కింగ్ జార్జి ఆసుపత్రిలో చేర్చడమైనది. వీరి ఆరోగ్యం గూర్చి శ్రీకాకుళం జిల్లాలో ప్రతి కాంగ్రెసువాది ఆందోళన చెందుతున్నారు. నేడు శ్రీ చంద్రయ్య నాయుడుగారిని నేను సందర్శించగా, వారు అనారోగ్యంగా నుండినప్పటికీ వంశధారా ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి ... విషయాలను గూర్చి అడిగారు."

అది ఒక మహత్ కార్యము...

నూనె గవేషణ

ప్రపంచములో ప్రతి ప్రదేశములోను ముడి నూనె దొరకదు. అచ్చటచ్చట, ప్రాచీనసాగరముల యొక్కయు అనూపముల యొక్కయు గర్భములలో ఒకప్పుడు బయలుదేరిన శిలలలో లభింపవచ్చును. కాని, ఒక ప్రాచీన సాగర గర్భమును కనుగొన్న వెంటనే అచ్చట నూనె లభించునని చెప్పలేము. భూమిని త్రవ్వి నిర్మింపబడ్డ పరీక్షా కూపములవలననే అది నిశ్చయము చేయవచ్చును. కొన్ని ప్రదేశములలో, భూగర్భితమైన శిలా పరిస్థితులకు తగిన సూత్రములు, ప్రాయికముగా భూమి ఉపరి భాగముననే కనుగొనవచ్చును. కాని ఉపరి ప్రదేశ లక్షణములు కనుపింపని అస్సామ్ లోయవంటి ప్రదేశములలో ఇట్టి నూనె సంభవముల గవేషణకు భూ సంబంధపు భౌతిక పరీక్షలే సహాయపడును.

బ్రహ్మపుత్రానదీగర్భమునదట్టంగాఏర్పడిన ఒండ్రు మన్నుకింద యుక్తముగునిలా లక్షణములను వెతికి నూనెఊటలనుపరీక్షించుటకుమూడు విధములైన భూ సంబంధమగు భౌతిక పరీక్షలను అస్సామ్ ఆయిల్ కంపెనీవారు అవలంబించుచున్నారు. అంతరిక్ష అయస్కాంతపు సాధనమున కలిగింపిన కృత్రిమ భూకంపపు ఫలితాలను, గురుత్వమును పరిశీలించి శాస్త్రజ్ఞులు భూ గర్భములో పాతుకుని పోయియున్న శిలా ఫలకముల లోతు, ఆకారము, లక్షణములను చిత్రించుకొన గలుగుచున్నారు. ఈ సాధనములేవియు కూడ, ఒకచో నూనె ఉండినను, నూనెను చూపలేవు. శాస్త్రజ్ఞులు పరీక్షా ఫలితములను పరిశోధించి, అక్కడ నూనె ఉండవచ్చును అని మాత్రమే చెప్పగలరు. నూనెను కనుగొనుటకు భూమిని త్రవ్వి పరీక్షా కూపములను ఏర్పరుచుటయే ఉత్తమ విధానము. బహుశః దీనికి సమాధానము— "ఇచ్చట నూనె లేదు." నూనె గవేషులు మరియొక ప్రదేశములో తిరిగి ప్రయత్నము చేయవలయును. ఈ విధముగా— భారతదేశమునకు కావలసిన పెట్రోలు నూనెపదార్థములను స్వసంపదనుండియే నిరంతరాభివృద్ధితో సువిస్తారముగా అందజేయుటకు— అన్వేషణ జరుగుచునేయున్నది.

అస్సామ్ ఆయిల్ కంపెనీ

AOC నూనె కొరకు గవేషణ, భూమిని త్రవ్వుట, నూనెను తీయుట, శుద్ధీకరణ అన్నీ బని చేస్తుంది.

అస్సాం నూనె కంపెనీల రేంజిలో ఒక వ్యక్తి.

క్రీడాలోకం

1956 ప్రపంచం ఒలింపిక్ పోటీలు

ఇండియా, పాకిస్తాన్, రష్యాలతోసహా 58 దేశాలు ఇప్పటికే దరఖాస్తులు పంపినవట

మెల్బోర్న్ ఆగస్టు 5—1956 ప్రపంచం ఒలింపిక్ పోటీలు జరగడానికి ఇంకా ఒక సంవత్సరం వున్నదనగానే ఇప్పటికే 58 దేశాలు ఈ పోటీలలో పాల్గొనగలవని తెలియ పరిచినవి. ఏసెంబరు నెల 12 దేశాలైనా (మొత్తం 70) పోటీలలో పాల్గొనవచ్చునని ఆశించబడుతున్నది.

ఇప్పటికే నోటీసు యిచ్చిన దేశాలలో ఇండియా, పోర్చుగల్, పాకిస్తాన్, రష్యా దేశాలు కలవు.

1952లో హెల్సింకీలో జరిగిన ప్రపంచం ఒలింపిక్ పోటీలలో 69 దేశాలు. 1948 (లండన్) పోటీలలో 59 దేశాలు. 1936 (బెర్లిన్) పోటీలలో 41 దేశాలు పాల్గొన్నవి.

వార్సాలో ప్రపంచం రికార్డుల అధిగమనం

రష్యనుల ప్రతిభ

వార్సా, ఆగస్టు 4—ఇక్కడ ప్రపంచ యువజన క్రీడోత్సవం సందర్భంగా జరిగిన పోటీలలో క్రింది ప్రపంచం రికార్డులు సాధించ బడినవి. (పూర్వపు రికార్డు బ్రాకెట్లలో తెల్ప బడింది.)

హాప్ స్టెప్ అండ్ జంప్—ఎరీ షెర్బకోవ్ (రష్యా)—53 అడుగుల 7¾ అంగుళాలు (53 అడుగుల 2¼ అంగుళాలు.)

హామర్ త్రో—మిఖైల్ క్రివొనొసోవ్ (రష్యా)—64 33 మీటర్లు (ఒక మీటరు= 39 37 అంగుళాలు)—పూర్వపు రికార్డు 64 05 మీటర్లు.

100 మీటర్ల పరుగు: స్త్రీలకు-మిస్ షిర్లే స్ట్రిక్లాండ్ (ఆస్ట్రేలియా)—11 3 సెకండులు (11 4 సెకండులు)

3 000 మీటర్ల స్టీపుల్ చేజ్-వాసిలి వ్లాసియంకో (రష్యా) ఎనిమిది నిమిషాల 49.4 సెకండులు (ఎనిమిది నిమిషాల 49 6 సెకండులు)

మరికొన్ని కొత్త రికార్డుల స్థాపన

4,×800 మీటర్ల రిలే పరుగులో

ఆగస్టు 5—సోవియెట్ క్రీడోత్సవం సందర్భంగా ... ఉత్సవంలో సైనిక జట్టు ... మీటర్ల రిలే పరుగు ... ఏడు నిమిషాల 26.4 సెకండులలో పూర్తిచేసి కొత్త ప్రపంచం రికార్డు స్థాపించినట్లు మాస్కో రేడియో ప్రకటించింది.

హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రం

1954-55 లో సాగించిన కృషి

న్యూఢిల్లీ, ఆగస్టు 5—హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రం వ్యాపారం 1954-55లో క్రితం సంవత్సరంకంటె 90 వంతులు పెరిగింది. ఈ సంవత్సరంలోని వ్యాపారం రెండు కోట్ల పది లక్షల రూపాయలు. క్రితం సంవత్సరం ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు.

1954-55 వ సంవత్సరంలో ఈ కేంద్రం "భారత రత్న", "జలపుత్ర" నౌకలను నిర్మించింది. "జలవిహార్" నౌక 1955 జూన్ 22 న జలప్రవేశం చేసింది భారత దేశంలో డీసెల్ ఇంజన్‌తో నిర్మించబడిన అనుబిక్షి నౌకలలో ఇది మొదటిది. భారత దేశంలో గల రేవులలో అతి ఎక్కువ బరువును ఎత్తగల ఒక క్రేను కర్మాగారంలో నెలకొల్పబడింది.

పాలక వర్గానికి, ఉద్యోగులకు సన్నిహిత సంబంధాలను నెలకొల్పేందుకుగాను అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఉద్యోగులు సూచనలు చేయడం, అందులో ఉత్తమమైనవిగా పరిగణించబడిన వాటికి నగదు బహుమానాలు యివ్వడం పద్ధతి ఈ సంవత్సరం ప్రవేశ పెట్టబడింది. ఆ పథకం క్రింద ముగ్గురు కార్మికులు బహుమానాలు పొందారు కార్మిక సంబంధాలు కూడ మెరుగైనాయి. సమ్మరం, వెల్డింగు పనులలో శిక్షణ యివ్వడానికి ఒక స్కూలు ఈ సంవత్సరం నెలకొల్ప బడింది.

పూర్వపు రికార్డు ఇంతకంటె కొద్ది సెకండ్లు ఎక్కువ.

880 గజాల పరుగులో

కోపెన్‌హాగెన్, ఆగస్టు 4—నేటి రాత్రి ఇక్కడ దేశీష్ ఎకడమిక్ ఆటల పోటీలలో పాల్గొన్న గున్నార్ నీల్సన్ (డెన్మార్క్), టావ్ కొర్నె (అమెరికా) 880 గజాల దాదాపు ఒక నిమిషం 48 2 సెకండులలో పరిగెత్తి ప్రపంచం రికార్డును అధిగమించారు.

చెన్నపురి లీగ్ హాకీ పోటీలు

మద్రాసు, ఆగస్టు 6—నిన్న సాయంకాలం ఇక్కడ ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్సులో చెన్నపురి మొదటి డివిజన్ లీగ్ హాకీ పోటీల సందర్భంగా జరిగిన ఒక మ్యాచిలో సిటీ పోలీస్ రిక్రియేషన్ క్లబ్బు, మద్రాసు బ్లూస్‌ను ఒకే ఒక గోలుతో ఓడించింది.

ఫైనలుకు మిల్స్ టీము రాక

చెన్నపురి ఫుట్‌బాల్ పోటీలలో

మద్రాసు ఆగస్టు 5—సోవరీ నర్సివ్ సొసైటీ ఫుట్‌బాల్ టోర్నమెంటు ఫైనలుకు బి అండ్ సి. మిల్స్ అథలెటిక్ అసోసియేషన్ టీము నేడు చేరుకొన్నది.

నిన్న కార్పొరేషన్ స్టేడియమ్‌లో జరిగిన సెమిఫైనలు పోటీలో మిల్స్ జట్టు స్పోర్టింగ్ యంగ్‌స్టర్స్‌ను 2-1 గోలులతో ఓడించింది.

ఈ పోటీ ఏమీ రసవత్తరంగా లేదు. ఏ జట్టూ చెప్పుకోతగ్గ ప్రజ్ఞ చూపలేదు.

రైతులకు లాభసాటిగా విద్యుచ్ఛక్తి రేట్ల తగ్గింపు

ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయంపై అసెంబ్లీలో మంత్రి శ్రీ లచ్చన్నగారి ప్రకటన

కర్నూలు, ఆగస్టు 5—

గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబడిన కొత్త విద్యుచ్ఛక్తి రేట్లను తగ్గిస్తూ కొన్ని మార్పులను చెయ్యడానికి ఆంధ్ర మంత్రివర్గం నిశ్చయించిందని విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ లచ్చన్న గారు నేడు అసెంబ్లీలో ప్రకటించారు.

ఆంధ్ర అడ్వొకేట్-జనరల్ సలహాపై ప్రభుత్వం ఆటి నిర్ణయానికి వచ్చినట్లు శ్రీ లచ్చన్నగారు తెలియజేశారు. విద్యుచ్ఛక్తి రేట్లలో ఈ కొత్త మార్పులను సూచిస్తూ రేపో ఎల్లుండో ప్రభుత్వం ఉత్తరువును జారీ చెయ్యగలదని ఆయన అన్నారు.

విద్యుచ్ఛక్తి రేట్ల విషయమై తలపెట్టిన ఈ మార్పులు వ్యవసాయదారులకు, చిన్న చిన్న పారిశ్రామికదారులకు అనుకూలంగా వుండగలవని మంత్రి తెలిపారు

శ్రీకాకుళంలో కలెక్టర్ ఆఫీసు భవన నిర్మాణం

శ్రీకాకుళంలో కలెక్టర్ ఆఫీసును ఏర్పాటు చెయ్యడానికి భవన నిర్మాణం నిమిత్తం 8 లక్షల రూపాయలమేరకు రూపొందించబడ్డ ఎస్టిమేటును ప్రభుత్వం మంజూరు చేసిందని నేడు అసెంబ్లీలో శ్రీ పి. సూర్యనారాయణ గారు అడిగిన ఒక ప్రశ్నకు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు సమాధాన మిచ్చారు.

ఆ భవన నిర్మాణానికి 56,500 రూపాయల ఖర్చుతో శ్రీకాకుళం పట్టణంలో 4 ఎకరాల ప్రయివేటు భూమిని సేకరించడానికి ఉద్దేశించబడ్డ ప్రతిపాదనను కూడా ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రకటించారు భవన నిర్మాణానికి బడ్జెటులో 8 లక్షల రూపాయల సొమ్ము కేటాయించబడిందని. స్థలం సేకరణకు తగు చర్యలు తీసుకొనబడుతున్నవని. సాధ్యమైనంత త్వరలో భవన నిర్మాణ కార్యక్రమం ప్రారంభించబడగలదని శ్రీ సంజీవరెడ్డిగారు పేర్కొన్నారు.

గూడూరు, సూళ్ళూరుపేట తాలూకాలకు విద్యుచ్ఛక్తి సప్లయి

నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్ళూరుపేట తాలూకాలలో వ్యవసాయావసరాలకు విద్యుచ్ఛక్తి సప్లయి చెయ్యడానికి లోగడ మంజూరు చెయ్యబడ్డ రెండు పథకాలు అమలులో కలవని. 1956 మార్చి నెలాఖరు నాటికి ఆ పథకాలను అమలుపరచడం పూర్తి కాగలదని, ఆ ప్రాంతాలకు సంబంధించిన ఇంక మూడు పథకాలు పరిశీలనలో కలవని అవికూడా మంజూరు చెయ్యబడ్డ వెంటనే వాటి కింద పని ప్రారంభించబడగలదని విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు నేడు అసెంబ్లీలో శ్రీ పి గోపాలకృష్ణారెడ్డి గారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఆస్తుల విభజన జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక వాడేసిన ఫైర్ ఇంజన్ మాత్రమే కేటాయించబడిందన్న ఫిర్యాదును డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు ఖండించారు.

ఆస్తుల విభజన జరిగినప్పుడు ఆంధ్ర మద్రాసు ప్రాంతాలలో ఏ ప్రాంతాలలో పని చేస్తున్న ఫైర్ ఇంజన్ ఆ ప్రాంతానికి కేటాయించబడిందని ఆయన అన్నారు.

శ్రీ వి. విశ్వేశ్వరరావుగారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఫైర్ సర్వీసుకు ప్రస్తుతం వున్న బండ్లలో చాలాభాగం—40 ట్రెయిలర్ పంపులు, 32 మోటార్ టాంక్ యూనిట్లు. 29 హెచ్.డి. 10 అంబ్యులెన్సులు రద్దుచెయ్యబడ్డ ఏ. ఆర్. పి. సంస్థనుంచి స్వాధీనం చేసుకొన్నవేనని. ఫైర్ సర్వీసు బ్రాంచి పోలీసు శాఖలో కలిపివేయబడ్డ తర్వాత—అనగా 1949 వ సంవత్సరానంతరం 18 బండ్లుమాత్రమే కొనబడ్డాయని డిప్యూటీ ముఖ్యమంత్రి తెలిపారు.

కుటీర పరిశ్రమలకు ఆర్థిక సహాయం

కుటీర పరిశ్రమలకు అప్పులరూపంలోను, సబ్సిడీల రూపంలోను సహాయంచెయ్యడానికి రూపొందించబడ్డ నిబంధనావళి కింద 1954-55 లో అప్పులకోసం 495 దరఖాస్తులు అందచెయ్యబడ్డాయని. అప్పుగా మంజూరు చెయ్యబడ్డ మొత్తం 16 950 రూపాయల సొమ్ములో 9,800 రూపాయల మేరకు అప్పులు యివ్వబడ్డాయని; ఆ సంవత్సరంలో అప్పులకోసం పెట్టుకున్న దరఖాస్తులలో 92 దరఖాస్తులు త్రోసివేయబడ్డాయని ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు నేడు అసెంబ్లీలో శ్రీ బడి కోటయ్యగారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

పార్వతీపురం నీటిసప్లయి పథకం

పార్వతీపురం పంచాయతీ రూపొందించిన నీటిసప్లయి పథకాన్ని గురించి దర్యాప్తుజరపాలని ఉత్తరువు చెయ్యబడిందని, ఆ పథకం అమలుకు 14 000 రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వెయ్యబడిందని, దర్యాప్తు ఇప్పుడు కొనసాగింపబడుతున్నదని. అది పూర్తి అయిన తర్వాత చీఫ్ ఇంజనీరు నుంచి రిపోర్టు రాగానే ఆ పథకానికి సంబంధించిన ప్లానులు, ఎస్టిమేట్లు మంజూరు చెయ్యబడగలవని నేడు అసెంబ్లీలో శ్రీ పి. గున్నయ్యగారు అడిగిన ప్రశ్నకు ప్లానింగ్ మంత్రి జవాబిచ్చారు.

అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు విరాళాలు

రాష్ట్రంలోని వెనకబడ్డ ప్రాంతాలలో స్థానిక అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు యివ్వవలసిన విరాళాలను తగ్గించాలన్న సమస్యను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని శ్రీ జి యలమందారెడ్డిగారు అడిగిన ప్రశ్నకు ప్లానింగ్ మంత్రి సమాధానమిచ్చారు.

స్థానిక అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో సిమెంటుకు బదులుగా గానుగ సున్నం వాడడానికి అనుమతి యివ్వబడగలదా అని శ్రీ కల్లూరి సుబ్బారావుగారు ప్రశ్నించగా ఆ సూచనగురించి ప్రభుత్వం పరిశీలిస్తుందని ప్లానింగ్ మంత్రి చెప్పారు.

బంజర్ల పంపకం

భూములులేని పేదలకు భూములు పంచి పెట్టడానికి ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకం కింద మొత్తం 11 186 దరఖాస్తుదారులకు 28095·31 ఎకరాలమేరకు భూమి కేటాయించబడిందని రెవిన్యూ మంత్రి శ్రీ కె చంద్రమౌళిగారు నేడు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఆ పథకం కింద భూమికోసం రాష్ట్రం మొత్తంమీద 2 94,122 దరఖాస్తులు అందచెయ్యబడ్డాయని, అందులో 1,24 414 దరఖాస్తులు పరిష్కరింపబడ్డాయని, ఆ పరిష్కరించబడ్డ దరఖాస్తులలో 11,186 కేసుల విషయంలో దరఖాస్తుదారులకు భూములు కేటాయించబడ్డాయని, మిగతా 1,13,228 దరఖాస్తులు త్రోసివేయబడ్డాయని మంత్రి వివరించారు.

మాజీ జమీందారీ ప్రాంతాల అభివృద్ధి

రహదార్లను నిర్మించడంలోను. మంచినీటి బావులను త్రవ్వడంలోను, ఇరిగేషన్ సాధనాలకు మరమ్మతులు చెయ్యడంలోను, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడంలోను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న జమీందారీ ప్రాంతాలను ఇతర రైత్వారీ ప్రాంతాలతో సమానంగానే ప్రభుత్వం చూడగలదని శ్రీ ఆర్. బి. రామకృష్ణరాజుగారు అడిగిన ఒక ప్రశ్నకు ప్లానింగ్ మంత్రి సమాధానమిచ్చారు.

మైనర్ ఇరిగేషన్ సౌకర్యాలను కల్పించడానికి, గ్రామప్రాంతాలలో నీటిసప్లయి అభివృద్ధికి, ఇతర స్థానిక అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం రూపొందించిన వివిధ పథకాల కింద రైత్వారీ ప్రాంతాలలో వలెనే ఎస్టేట్ ప్రాంతాలలో కూడా ఇతోధికంగా సౌకర్యాలను కల్పించడానికి తగు చర్యలు తీసుకొనబడ్డాయని ప్లానింగ్ మంత్రి తెలిపారు.

ఎన్నో ఏళ్ళనుంచి నిర్లక్ష్యం చెయ్యబడ్డ దృష్ట్యా ఇతర ప్రాంతాలకంటె జమీందారీ ప్రాంతాల అభివృద్ధి సాధనకు ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ చూపగలదా అని ప్రశ్నించగా అన్ని ప్రాంతాలు ఒకే స్థితిలో వున్నాయని మంత్రి జవాబిచ్చారు

రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మినహా ఇక వెనకపడ్డ ప్రాంతాలే లేవా అని శ్రీ పి. నరసింహప్పారావుగారు ప్రశ్నించగా, ఆ సమస్యను ఒకరి ప్రక్కన ఒకరు కూర్చున్న ఆ ఇద్దరు సభ్యులే (శ్రీ రామకృష్ణరాజు, శ్రీ నరసింహప్పారావు) తమలో తాము పరిష్కరించుకోవచ్చునని మంత్రి సమాధానమివ్వగా సభవారు గొల్లున నవ్వారు.

అర్చకులకు ఇంగ్లీషు విద్య

ఎక్కువ జీతాలను పొందడానికి ఇంగ్లీషు భాషాభ్యసనానికి పూనుకోవలసిందిగా దేవాలయాలలోని అర్చకులను ప్రభుత్వం కోరగలదా? అని ప్రతిపక్ష నాయకుడు శ్రీ పి సుందరయ్యగారు నేడు అసెంబ్లీలో హర్షధ్వానాలమధ్య ప్రశ్నించారు.

తమకు ఎంతవరకు ఉపకరిస్తే అంతవరకు అర్చకులు ఇంగ్లీషును నేర్చుకోవచ్చునని. కాని. కేవలం ఎక్కువ జీతాలను పొందడానికి మాత్రమే నేర్చుకొనే పక్షంలో ప్రయోజనం లేదని హిందూ దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు సుదీర్ఘమైన హర్షధ్వానాల మధ్య సమాధాన మిచ్చారు.

ఎక్కువ జీతాలను పొందడానికి తెలుగు పండితులు ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షలో ఉత్తీర్ణులు కావడం అవసరమని అంతకుముందు ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి చెప్పగా వెనువెంటనే కమ్యూనిస్టు నాయకుడు శ్రీ సుందరయ్యగారు పై ప్రశ్న అడిగారు.

గోవా అమరవీరులకు పూనాలో అంత్యక్రియలు

పట్టణంలో హర్తాళ్

పూనా, ఆగస్టు 5—క్రిందటి బుధవారం గోవా విమోచనోద్యమంలో ఆత్మబలిదానం చేసిన శ్రీ బి. కె. దోరట్, శ్రీ విశ్వానంద పాహొగారలకు నేడిక్కడ సముచితమైన మర్యాదలతో అంత్యక్రియలు జరుపబడినవి.

లక్షమందికి పైగా ప్రజలు హాజరై అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

గోవాను దాస్యవిముక్తం చేసేవరకు తాము విశ్రమించేది లేదని "సేనాపతి" బాపట్ ప్రభృతులు నేడు పునరుద్ఘాటించారు. మృత వీరులపట్ల గౌరవ సూచకంగా నేడు పూనా అంతటా పూర్తిగా హర్తాళ్ జరుపబడింది.

"గోవా సత్యాగ్రహం జయించితీరుతుంది"

లిస్బన్ ఇప్పటికైనా రాయబారాలకు దిగవచ్చునని పండిట్ నెహ్రూ ఉద్ఘాటన

లండన్, ఆగస్టు 5—"రైటర్స్" పత్రిక న్యూఢిల్లీ విలేకరితో గోవా సమస్యనుగురించి ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ గోష్ఠి జరుపుతూ, "సత్యాగ్రహం మొదట విజయవంతం కాకపోవచ్చు. కాని అది ఎన్నటికీ విఫలంకాదు రోజురోజుకు సత్యాగ్రహబలం వృద్ధికాగలదు పోర్చుగీసువారు ఇప్పటికైనా సగౌరవంగా సంప్రతింపులు ప్రారంభించడానికి మా అభ్యంతరం లేదు" అని అన్నారు.

గోవా ఇండియాలో విలీనం కావడానికి గోవనులలో అత్యధికులు సుముఖంగావున్నట్లు పండిట్ నెహ్రూ నొక్కిచెప్పారు.

మూక ఉమ్మడిగా సత్యాగ్రహం జరపడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇండియా సరిహద్దులో శాంతిభద్రతలను కాపాడాలని బొంబాయి ప్రభుత్వం తలపోస్తున్నట్లు పండిట్‌జీ తెలియజేశారు.

గోవా పౌరులకు భారత పౌరసత్వం

అనతికాలంలోనే లభించగలదని పంత్ విశ్వాసం

న్యూఢిల్లీ, ఆగస్టు 5—గోవా ప్రజలు అనతికాలంలోనే భారత పౌరసత్వం స్వీకరించగలరనే ఆశాభావాన్ని నేడు లోక్‌సభలో హోంశాఖామంత్రి పండిట్ గోవిందవల్లభపంత్ ప్రకటించారు

పౌరసత్వపు బిల్లుపై చర్చ సందర్భంలో ఆయన పై విధంగా అన్నారు.

మున్ముందు ఇండియాలో విలీనం కాగల ప్రాంతాల ప్రజలకు భారత పౌరసత్వ మివ్వవలెనని ఈ బిల్లులో పేర్కొనబడింది

పాకిస్తాన్ మీదుగా గోవాకు టపాలు

మార్మగోవా, ఆగస్టు 5— గోవా, డయ్యూ, డామన్‌లకు టపాలు ఇకమీదట ఇండియా మీదుగా కాక పాకిస్తాన్ మీదుగా పంపబడునని ఇక్కడి పోర్చుగీసు పోస్టాఫీస్ నేడు ప్రకటించింది.

మార్మగోవా, ఇండియన్ రేవుల మధ్య టపాలు యధాపూర్వంగానే చేరవెయ్యబడుతున్నవి.

అమృతసర్, ఆగస్టు 5—శిరోమణి అకాలీదళ్ కార్యదర్శి జ్ఞాని కర్తార్ సింగ్ గతరాత్రి ఒక ప్రకటనచేస్తూ ఏదో ఒక విధంగా పంజాబు రాష్ట్ర సాధనకు ఉద్యమాన్ని అకాలీదళ్ సాగిస్తూనే వుండగలదన్నాడు.

ప్రెస్ కమిషన్ నివేదిక

ఒక్కటి మినహా, మిగిలిన అన్ని సిఫారసులు దాదాపు ఆమోదించబడినట్టు నెహ్రూ ప్రకటన

(మన విలేకరి) న్యూఢిల్లీ, ఆగస్టు 5—

పార్లమెంటు కాంగ్రెసు పార్టీ నేటి సాయంకాలం యిక్కడ సమావేశమై ప్రెస్ కమిషన్ సిఫారసులను సుస్పష్టమైన ఏకాభిప్రాయంతో సమర్థిస్తూ, వాటిని వెంటనే అమలు జరపాలని విజ్ఞప్తి చేసింది.

ప్రెస్ కమిషన్ సిఫారసులపై ప్రధాని నెహ్రూ పార్టీలో చర్చను ప్రారంభిస్తూ, ఆ సిఫారసులలో "పేజీలనుబట్టి ధర"కు సంబంధించిన సిఫారసు మినహా మిగిలినవన్నీ ప్రభుత్వం దాదాపు ఆమోదించినదేనని ప్రకటించినట్లు తెలుస్తున్నది. కనకనే "పేజీలనుబట్టి ధరల షెడ్యూలు"కు సంబంధించిన సిఫారసుపై చర్చ జరగాలని సూచించారట.

ఆ విమ్మట జరిగిన చర్చలో దాదాపు అరడజనుమంది సభ్యులు పాల్గొని, ప్రెస్ కమిషన్ చేసిన అన్ని సిఫారసులతోపాటు పేజీలనుబట్టి ధరలుపుండాలనే సూచనను కూడా ... సమర్థించారు దీనిపై ప్రధాని నెహ్రూ మాట్లాడుతూ వ్యతిరేకాభిప్రాయాలు కలవారు వున్నారా అని ప్రశ్నించగా ఒక్క సభ్యుడు కూడా ముందుకు రాలేదట ఆ విమ్మట పార్టీ సమావేశం వాయిదా పడింది.

దాదాపు 75 నిముషాలసేపు రహస్యంగా పార్టీలో ఈ చర్చ జరిగింది. చర్చ ప్రారంభంలోను. చివరను కూడా ప్రధాని నెహ్రూ కొంతసేపు ప్రసంగించారట.

సమాచారశాఖామంత్రి డాక్టర్ బి. వి కేస్కర్ మాట్లాడుతూ ప్రెస్ కమిషన్ సిఫారసులపై తుది నిర్ణయానికి రావడానికి ముందు, వాటిని గురించి వివిధ వర్గాల ద్వారా రాగల అభిప్రాయాలను, సూచనలను ప్రభుత్వం గుర్తింపగలదని వివరించారట.

పార్టీ చర్చలో పాల్గొన్న సభ్యులలో శ్రీ ఎన్. వి గాడ్గిల్ ఒకరు దేశం నైతిక పునరుద్ధరణకు ఉద్దేశిస్తున్న ప్రణాళికకు లోబడి. వార్తా పత్రికలు పనిచేయాలని, చిన్న పత్రికలకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే విధంగా. కొందరు వ్యక్తుల చేతులలో కొన్ని పత్రికలు కేంద్రీకరింపబడివున్నవని ఆరోపించారు జర్నలిజం అనేది ఒక వృత్తి కాక ధర్మమని, అదొక పరిశ్రమ కాక ప్రజా సేవ కాగలదని కూడా అన్నారు. పత్రికా పరిశ్రమ నేడున్న పరిస్థితి, విజ్ఞాన వికాసానికి, ప్రజాస్వామ్యానికి అవరోధంగా కలదని అంటూ ఈనాడు పత్రికలు ప్రజా నాయకులను పెంచడం. దించడం చేస్తున్నవని చెప్పినా అతిశయోక్తి కాబోదని నొక్కి వక్కాణించారట. ఇదే ధోరణిని ఇంకా కొనసాగనిచ్చి, పత్రికల కేంద్రీకరణను పెరగనిచ్చినప్పుడు, అవి ప్రభుత్వాలను గద్దెనెక్కించగల, దించగల ప్రమాదం రాగలదని హెచ్చరించారట కూడా.

పార్లమెంటు ఈ సమావేశాలలోనే ప్రెస్ కమిషన్ సిఫారసులపై లోక్‌సభలో రెండు రోజులు చర్చ జరగగలదని తలంచబడుతున్నది బహుశా ఆగస్టు 18, 19 తేదీలలో ఇది సంభవం కావచ్చు కూడా.

ప్రెస్ కమిషన్ నివేదికపై రాజ్యసభలో చర్చించడానికి ముందు లోక్‌సభలో చర్చకు అవకాశ మివ్వడానికిగాను, కంపెనీ చట్టంపై చర్చను కూడా మధ్యలో వాయిదా వేయడం సంభవం కావచ్చునని తలంచబడుతున్నది.

కాశ్మీర్ సమస్యపై పంత్ ప్రకటన

భారతప్రభుత్వ విధానానికి అనుగుణమేనని ప్రధాని సమర్థన

న్యూఢిల్లీ ఆగస్టు 4—పండిట్ నెహ్రూ నేడు లోక్‌సభలో శ్రీ ఎం. ఎల్. అగర్వాల్ ప్రశ్నకు సమాధానం చెబుతూ, హోంశాఖా మంత్రి పండిట్ నెహ్రూ ఇటీవల కాశ్మీర్ విషయమై చేసిన ప్రకటనలు భారత ప్రభుత్వం విధానానికి అనుగుణంగానే వున్నవని అన్నారు.

"హోంశాఖా మంత్రి తన ప్రసంగంలో వింత హామీలను తోసిరాజందామని, లేక వాటికి స్వస్తి చెబుతామని భావించామని, కాని. పాతహామీలు వుండనే వున్నవని అన్నారు. గడచిన ఆరేడు సంవత్సరాలుగా ఎన్నో సంఘటనలు జరిగాయని. కాశ్మీర్ సమస్యా పరిష్కార సందర్భంలో ఈ మార్పునుగూడా పరిశీలించాలని హోంశాఖ మంత్రి అన్నారు మారుతూన్న ప్రపంచాన్ని ఉపేక్షించడానికి అవకాశం లేదు. కనుక మనం పాత హామీలకు కట్టుబడివున్నప్పటికీ, ఈ ఆరేడు సంవత్సరాలుగా జరిగిన అన్ని విషయాలను పరిశీలించవలసివుంది" అని ప్రధాని అన్నారు

ఈ విషయమై పాకిస్తాన్ పంపిన నిరసన. దానికి భారత ప్రభుత్వం పంపిన జవాబులపై చర్చకు ప్రధాని నిరాకరిస్తూ, రహస్యమైన జవాబులను గురించి చర్చలు జరపడం సంప్రదాయం కాదన్నారు.

పాకిస్తాన్ హైకమీషనర్ మద్రాసులో అన్న విషయాన్ని గురించి వ్యాఖ్య చేయడానికి కూడా నెహ్రూ నిరాకరించారు పాక్ హైకమీషనర్ ప్రసంగించినట్లు ప్రకటించబడిన వార్తను పత్రికలలో చదివానన్నారు.

శ్రీ కనుంగోకు మంత్రి పదవి

న్యూఢిల్లీ, ఆగస్టు 5—ప్రస్తుతం డిప్యూటీ మంత్రిగా వున్న శ్రీ నిత్యానంద కనుంగో పారిశ్రామికశాఖ మంత్రిగా నియమించబడినట్లు నేడు అధికార రీత్యా ప్రకటించబడింది. ఇక ముందు కూడా ఆయన వాణిజ్య, పారిశ్రామిక శాఖలోనే వుండగలరు.

[illegible] నరీ, ఉక్కాలు, నవరసం, [illegible]

మద్రాసు, ఆగస్టు 6—

అమ్మకం వస్తు	రు.	అ.	పై.
నవరసం చిల్లరధర	61	5	0
పొల్లా బంగారం	95	8	0
మూపా బంగారం	94	8	0
వెండి వంద తులాలు	163	12	0
వెండి తులం 1-8	1	10	0

వేరుసెనగ గింజలు

(581 పౌనులు)	103	106-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఎ. రెడీ	202-0-0	208-0-0
ఆముదం 500 తిరువత్తూరు		170-0-0
సేలమ్ లోటపి, స్వేన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో వహా)		14-8-0
కొబ్బరినూనె కాంగో 37½ బ్రాండ్		
రాజా బ్రేండ్		28-8-0
ఎం. ఎస్. బ్రేండ్		28-12-0
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85-8-0	85-8-0
నైజామ్ (228 పౌనులు)	88.	88-8-0
సామర్లకోట (2కట్స్)	85-10-0	85-12-0

ఆదోని మార్కెట్

ఆదోని, ఆగస్టు 6— వేరుసెనగ వస్తు రెడీ 106-; నూనె రు. 10-10-0; పిండి 138 0-0; కాయ పీనట్స్ రు. 4-4-0, కోర మండరి రు. 4-3-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 6—

అమ్మకం వస్తు	రు.	అ.	పై.
పొల్లా బంగారం రెడీ	94	8	0
వెండి 100 తులాలు	158	10	0
నవరసం	60	14	0

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 6—

వెండి 100 తులాలు	156	8	0
పొల్లా బంగారం	94	8	0
నవరసం	60-10		0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్ ఆగస్టు 5 —

నేటి ఓపెనింగ్	—	33 66
నేటి క్లోజింగ్	—	33 68

1955 ఆగస్టు 7, ఆదివారం

మన్మథనామ సంవత్సర

శ్రావణ బహుళ చవితి

చవితి రా॥ 12-17 గంటలవరకు

పూర్వాభాద్ర ప॥ 1-31 గంటలవరకు

వర్జ్యం: రా॥ 11-5 [illegible]

పాటియాలాలో విమాన ప్రమాదం

న్యూఢిల్లీ, ఆగస్టు 5— పాటియాలా వద్ద గురువారంనాడు జరిగిన విమాన ప్రమాదంలో ఫ్లైట్ ఆఫీసర్ శ్రీ కె. [illegible] నాయర్ మరణించినందుకు భారత ప్రభుత్వం నేడు సంతాపం వెలిబుచ్చింది.

కామినియా టాయిలెట్రీస్

నిగనిగలాడు ఒత్తయిన కేశములు,
లోపరహితమైన వర్చస్సు,
మెత్తని, నునుపైన చర్మము
తప్పకుండా ఇవ్వగలవని
చెప్పినది వైజయంతిమాల
ప్రఖ్యాత నాట్యరాణి.

అందమైన స్త్రీలు
స్వాభావికముగా
కామినియా టాయిలెట్రీస్
నే యెన్నుకొందురు.

ఈ ప్రఖ్యాత అలంకరణ పరికరములతో ఆకర్షణీయమైన వర్చస్సు పొందుట అతి తేలిక.

కామినియా హేర్ ఆయిల్
దిల్‌బహార్ టాయిలెట్ సబ్బు
అటో దిల్‌బహార్
కామినియా స్నో

ANGLO-INDIAN DRUG & CHEMICAL CO., BOMBAY 2.

మద్రాసు, మైసూరు, తిరువాన్కూరు. కొచ్చిన్ స్టేట్సుకు సోల్ ఏజెంట్లు:- శ్రీ సి. రంగరాజు నాయుడు, కోయంబత్తూరు.

ఆంధ్ర స్టేట్సుకు సోల్ ఏజెంట్లు: మెసర్సు విజయా ఏజన్సీస్, విజయవాడ-1.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 184
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: సోమవారం
8-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800226

వ్యవసాయ పరికరాల పరిశోధన

వార్ధా, ఆగస్టు 7—గ్రామీణులు సేద్యంలోను, ఇతరత్రాను ఉపయోగించే పరికరాలను పరిశీలించి వాటిని అధునాతనమైనవిగాను, ఇతోధికంగా ఉపయోగకరంగా వుండేటట్టుగాను తయారు చేయడానికిగాను వార్ధాలో ఆధునిక టెక్నోలాజికల్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించాలని అఖిల భారత ఖద్దరు గ్రామీణ పరిశ్రమల బోర్డు నిర్ణయించింది.

పాకిస్తాన్‌లో ముస్లింలీగ్-ఫ్రంట్ మిశ్రమ ప్రభుత్వ స్థాపనావకాశం

ఫజులుల్ హక్ సహకారాన్ని సాధించడంతో, ముస్లింలీగ్ అసెంబ్లీ పార్టీ నాయకుడుగా

ఆలీయే ఎన్నుకోబడవచ్చునట

తాత్కాలిక గవర్నర్-జనరల్‌గ ఇస్కందర్ మీర్జా ప్రమాణ స్వీకారం

కరాచీ, ఆగస్టు 7—

పాకిస్తాన్ తాత్కాలిక గవర్నర్-జనరల్ మేజర్ జనరల్ ఇస్కందర్ మీర్జా నేడు గవర్నర్ జనరల్ భవనంలోని దర్బారు హాలులో మధ్యాహ్నం 11-0 గంటలకు ప్రమాణ స్వీకారం చేశాడు.

ముస్లింలీగ్‌తో కలిసి కేంద్రంలో మిశ్రమ మంత్రివర్గ స్థాపనకు ఫజ్‌లుల్ హక్ పార్టీ అంగీకరించిందని, దీని ఫలితంగా మిస్టర్ మహమ్మద్ ఆలీయే మరల ముస్లింలీగ్ పార్టీనాయకునుగా ఎన్నుకోబడవచ్చునని తెలుస్తున్నది.

పాక్ ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మిస్టర్ మహమ్మద్ మునీర్ ప్రమాణ స్వీకారం చేయించాడు.

పాక్ ప్రధాని, రాష్ట్ర గవర్నర్లు, కేంద్ర మంత్రులు, కరాచీలోని విదేశీ రాయబారులు ఈ సమయంలో హాజరయ్యారు.

మీర్జా గవర్నర్ - జనరల్ కావడంతో పాకిస్తాన్ రాష్ట్రీ, కేంద్ర ప్రభుత్వాలలో ప్రముఖమైన మార్పులు రాగలవని ఊహించబడుతున్నది.

పాకిస్తాన్ ప్రధానిగా పశ్చిమ పంజాబ్ గవర్నర్ గుర్మానీకాని, ఆర్థిక శాఖామంత్రి చౌధురీ మహమ్మద్ ఆలీకాని నియమింపబడవచ్చునని ఇక్కడ వదంతిగావుంది.

రాజ్యాంగ నిర్మాణసభలోని ముస్లింలీగ్ సభ్యులు నేడు సాయంకాలం సమావేశమై పార్టీనాయకుని ఎన్నుకుంటారు ఈ ఎన్నిక తర్వాత అసలు పరిస్థితి ఏమిటో స్పష్టమౌతుంది

అవామీలీగ్ నాయకుడు సుహ్రావర్దీ ప్రధానికావడానికి అవకాశాలు దాదాపు తక్కువ అయినట్లే మహమ్మద్ ఆలీ ఇప్పటిలాగే ప్రధాని కావడంకూడా ఆశ్చర్యమేనని అంటున్నారు.

ముస్తాక్ అహమ్మద్ గుర్మానీ పాక్ ప్రధాని అయ్యే పక్షంలో పెక్కు మార్పులు జరుగగలవని రాజకీయజ్ఞులు భావిస్తున్నారు. మొదటి మార్పు సుహ్రావర్దీ మంత్రివర్గం నుంచి వైదొలగడం తథ్యం, రెండవది: మహమ్మద్ అయూబ్‌ఖుహ్రో పశ్చిమ పాకిస్తాన్ గవర్నర్ కావడం. మూడవది పశ్చిమ పాకిస్తాన్ ముఖ్యమంత్రి డాక్టర్ ఖాన్‌సాహెబ్ కాకపోవచ్చు. బహుశా ముంతాజ్ అలీ దౌల్తానా కావచ్చు.

పశ్చిమ పాకిస్తాన్ ప్రధాని కావడాన్ని యునైటెడ్ ఫ్రంట్ అవామీలీగ్ ప్రతిఘటించాయి. సుహ్రావర్దీ ప్రధాని కావడానికి ఫ్రంట్ నాయకులు అంగీకరించడం లేదు. ముస్లింలీగ్ పార్టీనాయకుడుగా మహమ్మద్‌ఆలీని ఎన్నుకోవాలని సూచించారటకూడా.

కాని మహమ్మద్ ఆలీ మాత్రం రాజకీయాలనుంచి విరమిస్తానని మిత్రులతో అన్నాడట.

మిశ్రమ మంత్రివర్గ స్థాపనకు ఫ్రంట్ అంగీకారం

కేంద్రంలో ముస్లింలీగ్‌తో కలిసి మిశ్రమ మంత్రివర్గం స్థాపించడానికి తూర్పు బెంగాల్ యునైటెడ్ ఫ్రంట్‌పార్టీ అంగీకరించిందని తెలుస్తున్నది.

యునైటెడ్ ఫ్రంట్ నాయకులు, ముస్లింలీగ్ నాయకులు నేడు ఉదయం పాక్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ ఆలీ ఇంటిలో సమావేశమై చర్చలు జరిపారు.

రాజ్యాంగ నిర్మాణ సభలో ముస్లింలీగ్‌పార్టీ నేడు సాయంకాలం సమావేశమై పార్టీ నాయకుని ఎన్నుకొనడానికి తాజాపరిస్థితి పరిశీలన నిమిత్తం సమావేశమౌతున్నది.

మిశ్రమ ప్రభుత్వ నిర్మాణానికి యునైటెడ్ ఫ్రంట్ అంగీకరించినందువల్ల లీగ్ పార్టీ నాయకుడుగా మిస్టర్ ఆలీయే ఎన్నుకోబడే సూచనలు కనిపిస్తున్నవని అభిజ్ఞులు అంటున్నారు

ఆలీ పార్టీ నాయకునిగా ఎన్నుకోబడితే మంత్రివర్గ నిర్మాణం చేయవలసిందిగా గవర్నర్-జనరల్ ఆయననే ఆదేశించవచ్చునని తెలుస్తున్నది.

రోలి వార్తలు

కరాచీ, ఆగస్టు 4—ఇప్పటి పాకిస్తాన్ మంత్రివర్గం వారం రెండు వారాలలో మారకపోతే తను రాజీనామా ఇస్తానని న్యాయశాఖా మంత్రి మిస్టర్ సుహ్రావర్దీ బెదరిస్తున్నాడని తెలుస్తున్నది.

నెలన్నర క్రితం పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణసభ ఎన్నికలు ప్రకటించినప్పటినుంచి పాక్ మంత్రివర్గం రాజీనామా చేయాలని సుహ్రావర్దీ కోరుతున్నాడు.

కేంద్ర మంత్రివర్గంలో తన పక్షానికి తగినంత ప్రాతినిధ్యం లేనిదే ముస్లింలీగ్ కోరిన రాజ్యాంగ రచనలో లీగ్‌తో సహకరించడానికి కూడా సుహ్రావర్దీ నిరాకరిస్తున్నాడు

ఇది ఇలా వుండగా, దేశంలోని ప్రస్తుత పరి

(మిగతా 2 వ పేజీలో)

ఖట్మండూ వెళ్తున్న విమానానికి ప్రమాదం

వైమానికుని మృతి

న్యూఢిల్లీ, ఆగస్టు 7—కలకత్తా నుంచి నేటి ఉదయం బయలుదేరి ఖట్మండూ వెళ్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్‌వారి విమానం గోరఖ్‌పూర్ జిల్లా సరిహద్దును ఆనుకొనివున్న నేపాల్ ప్రాంతం భైరవలో పడిపోయినట్టు ఇక్కడి సివిల్ ఏవియేషన్ అధికారులకు వర్తమానం వచ్చింది.

వైమానికుడు మరణించినట్టు కూడా తెలుస్తున్నది.

ప్రమాదం జరిగిన ప్రాంతానికి రిలీఫ్ విమానం ఒకటి పాట్నా నుంచి పంపించబడింది.

ఇతర వివరాలు ఏమీ తెలియ లేదు.

న్యూఢిల్లీ, ఆగస్టు 6—చైనాలో నిర్బంధంలో వుంచబడిన అమెరికన్ వైమానికులను విడుదలచేయించడంలో ఇండియా నిర్వహించిన ప్రముఖపాత్రను గుర్తించడానికి అమెరికా తటపటాయిస్తున్నప్పటికీ, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మార్కస్ ఛైల్డ్స్ సుస్థిర శాంతిసాధనకై శ్రీ వి. కె. కృష్ణమీనన్ చేస్తున్న కృషికి జోహారులర్పించాడు.

చైనా నిర్బంధించిన అమెరికన్ వైమానికులను విడుదల చేయించడంలో శ్రీ మీనన్ కూలంకషమైన పాత్రను నిర్వహించడాన్ని కొనియాడారు కూడా.

మిత్రరాజ్యసమితిలో చైనా సభ్యత్వ సమస్య

బ్రిటన్, అమెరికాలు తిరిగి అడ్డుపడవచ్చునట

లండన్, ఆగస్టు 6—

మిత్రరాజ్యసమితిలో చైనీస్ రిపబ్లిక్‌కు మరొక సంవత్సరం పాటు సభ్యత్వం ఇవ్వబడకుండా నిరోధించడానికి బ్రిటన్, అమెరికాలు వచ్చే కొద్ది వారాలలోను నిర్ణయించుకొనడం దాదాపు తథ్యమని నేడిచ్చటి రాజకీయ వర్గాలద్వారా తెలుస్తున్నది.

మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దశమ వార్షిక సమావేశం న్యూయార్క్‌లో సెప్టెంబర్ 20 వ తేదీన ప్రారంభం కాగలదు. 1950 లో కొరియాయుద్ధం ప్రారంభమైనప్పుడు ఈ విషయంలో అనుసరించిన విధానాన్నే మరొక సంవత్సరంపాటు అమలులోవుంచడానికి బ్రిటన్, అమెరికాలు నిర్ణయించుకోవచ్చునని ఈ వర్గాలవారు వివరించారు.

కొరియా యుద్ధంలో వేలాది చైనీస్ సైనికులు ఉత్తర కొరియన్ల సరసన నిలిచి సమితి సేనలతో పోరాడారు. దీని ఫలితంగా చైనీస్ రిపబ్లిక్‌ను మిత్రరాజ్యసమితి దురాక్రమణపర రాజ్యంగా పరిగణిస్తూ తీర్మానించడం జరిగింది.

కొరియా యుద్ధం ప్రారంభమయేవరకు సమితిలో పెకింగ్ సభ్యత్వ సమస్యపై పాశ్చాత్య రాజ్యాలు సమష్టిగా ఏదో విధానాన్ని అనుసరించలేదు. చైనీస్ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించిన బ్రిటన్ సమితిలో పెకింగ్‌కు ప్రాతినిధ్యం వుండితీరాలని తీవ్రంగా ప్రచారం చేసింది. దీనిని అమెరికా ప్రతిఘటించింది. కాని, ఈ సమస్యపై ఈసారి వోటింగు జరిగినప్పుడు తాను తాటస్థ్యం వహించడాన్ని గురించి అది ఆలోచిస్తున్నది కూడా.

పెకింగ్‌కు సాధ్యమైనంత శీఘ్రంగా సమితిలో సభ్యత్వ మివ్వాలని బ్రిటన్ ఇప్పుడు కోరుతున్నట్టు రాజకీయ వర్గాలవారు అంటున్నారు, అయితే, ఈ విషయంలో అమెరికా ప్రదర్శిస్తున్న వైఖరిని మన్నించి, ఈ సమస్యను వచ్చే నెలలో బహిరంగ చర్చకు తెచ్చినప్పుడు, చర్చను వాయిదా వేయాలనే ప్రతిపాదనను బ్రిటన్ బలపరచ వచ్చునని వీరు సూచిస్తున్నారు.

ప్రపంచ రాజ్యాలన్నింటిచేత పెకింగ్ ప్రభుత్వాన్ని గుర్తింపజేసి, దానికి సమితిలో సభ్యత్వమిప్పించాలన్నదే తూర్పు ఆసియాకు సంబంధించి సంతవరకు బ్రిటన్ విధానానికి ప్రధాన లక్ష్యమని విశ్వసించబడుతున్నది ఇది నెరవేరే వరకు ఆ ప్రాంతంలో సుస్థిరశాంతి నెలకొనగల అవకాశమే లేదని రాజకీయాభిజ్ఞులు అంటున్నారు

అయితే, ఇటీవల కొద్ది సంవత్సరాలుగా వస్తున్న సంఘటనల ఫలితంగా అత్యంత క్లిష్టమైపోయిన అమెరికా వైఖరిపట్ల సర్ ఆంథొనీ ఈడెన్ ప్రభుత్వం అమిత సానుభూతితో వ్యవహరిస్తున్నది.

అందుచేతనే, ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు ఇబ్బంది కలిగించి, ఆంగ్లో-అమెరికన్ సంబంధ బాంధవ్యాలలో కలతలు రేగగల విధంగా బ్రిటన్ ఎట్టి చర్యలను తీసుకొనబోదు.

కాగా, కొరియా యుద్ధం ప్రారంభమైనప్పుడు అమెరికాకు ఫార్మోజాలోని చైనీస్ జాతీయ ప్రభుత్వంతో సంబంధ బాంధవ్యాలు ఎక్కువ సన్నిహితములైనవి. ఈ రెండు ప్రభుత్వాలు పరస్పర రక్షణ సంధిని చేసుకొన్నవికూడా.



(ఎడమవైపుది) గోవా స్వాతంత్ర్య సమరంలో ఆత్మబలిదానం చేసిన వీరవరులు నిత్యానంద సాహా, బి. కె. ఘోరట్‌ల భౌతిక దేహాలు సావంత్ వాడిలో ఢిల్లీ గేట్‌లో ప్రజలు సందర్శించుకోడానికి వీలుగా వుంచబడినప్పటి ఫోటో. (కుడివైపు ఫోటో) వారి భౌతిక దేహాలను ఊరేగింపులో శ్మశానవాటికకు గొనిపోయినప్పటిఫోటో

గోవా సమస్యా పరిష్కారానికి అమెరికా ఆటంకం

—రియో డి జనిరో పత్రిక ఆరోపణ

న్యూఢిల్లీ, ఆగస్టు 5—

గోవా విషయంలో అమెరికా జోక్యం లేకపోతే, ఇండియా, పోర్చుగీసు ప్రభుత్వాల మధ్య ఈ సమస్య ఎప్పుడో పరిష్కారమై వుండేదని రియో డి జనీరోకు చెందిన ఒక ప్రముఖ పత్రిక వ్రాసింది.

ఇండియా, పోర్చుగీసు ప్రభుత్వాల మధ్య గోవా సమస్య పరిష్కారం కాకపోవడానికి అమెరికా జోక్యమే కారణమని "ఇం.పెన్సా పాప్యులర్" అనే ఈ పత్రిక ఆరోపించింది

సత్యాగ్రహుల కాల్చి వేత

న్యూఢిల్లీ, ఆగస్టు 6—పూర్తిహెచ్చరిక తర్వాతనే సత్యాగ్రహులపై కాల్పులు జరుపబడ్డాయని పోర్చుగీసు ప్రభుత్వం చేసిన ప్రకటన సత్యం కాదని నేడు ఒక ఇండియా ప్రభుత్వోద్యోగ ప్రముఖుడు అన్నాడు.

ఆ కాల్పులలో ఇద్దరు భారతీయ సత్యాగ్రహులు మరణించడంవల్ల, తన క్రూరకృత్యాన్ని సమర్థించుకోడానికే పోర్చుగీసు ప్రభుత్వం ఆ అసత్యాన్ని సృష్టించి ప్రచారం చేస్తున్నదని ఆయన అన్నాడు.

సత్యాగ్రహులు నిరాయుధులుగా వున్నారని, అహింసా పద్ధతులనే అనుసరిస్తూ వచ్చారని, వారు దౌర్జన్యానికి దిగడంవల్ల ముందుగా హెచ్చరిక చేసి తరువాత కాల్పులు జరిపామని పోర్చుగీసు ప్రభుత్వం చేసిన ప్రకటన అబద్ధమని ఆయన అన్నాడు.

బస్ ప్రయాణీకులపై కాల్పులు

సావంత్‌వాడి, ఆగస్టు 6—గోవాలో వాల్పాయి దగ్గర ఒక ప్రయాణీకుల బసు పై పోర్చుగీసు పోలీసులు కాల్పులు జరిపిన కారణంగా ఇద్దరు గోవన్ జాతీయవాదులు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తున్నది

బస్సును ఆపవలసిందిగా పోలీసులు హెచ్చరిక చేశారని, బస్సు ఆగకుండా ముందుకు సాగిపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారని వార్తలు చెపుతున్నాయి.

హర్తాళ్‌కు బొంబాయి కాంగ్రెస్ వ్యతిరేకత

ఆగస్టు 13 వ తేదీని విమోచనోద్యమ సందర్భంగా బొంబాయిలో పూర్తి హర్తాళ్ జరపాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నేడు బొంబాయి ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ఒక తీర్మానం చేసింది.

హర్తాళ్ జరపాలన్న ప్రతిపాదన గోవా విమోచన సహాయ సమితిచే చేయబడినదని

జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఈ హర్తాళ్ ప్రతిపాదనను బలపరచడం లేదని, ఈ హర్తాళ్ అవసరమే లేదని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ పాటిల్ అన్నారు.

గోవాలో వ్యాపారం చేస్తున్న సంస్థలముందు పికెటింగు చెయ్యడానికి బొంబాయి రేవు కార్మికుల సంఘాలు నిర్ణయించుకున్నాయి.

పోర్చుగీసు సోల్జరు కాల్చి వేత

గోవా సరిహద్దు, ఆగస్టు 5—గోవా జాతీయవాదులచే నగర్ హవేలీ విమోచన దినోత్సవం నాడు ఒక దేవాలయం ముందు ఎగురవేయబడ్డ త్రివర్ణ పతాకాను లాగి వెయ్యడానికి ప్రయత్నించిన ఒక పోర్చుగీసు సోల్జరును గోవన్ జాతీయవాదులు కాల్చి చంపినట్టు ఒక వార్త తెలుపుతున్నది.

ఆ త్రివర్ణపతాకను అండర్‌గ్రౌండు నుంచి 24 గంటలపాటు గోవన్ జాతీయవాదులు కాపాడారని, తరువాత పోర్చుగీసు సోల్జర్లు ఒక జీపు కారులో వచ్చి దానిని తీసివేశారని ఆ వార్త తెలుపుతున్నది

గత వారంలో డామన్‌కు పోర్చుగీస్ నుంచి అవసరపు మందుగుండు సామగ్రి, సైన్యం వచ్చినట్టు మరొక వార్త తెలుపుతున్నది

గోవాలో మరొక సత్యాగ్రహ దళం విజయ ప్రవేశం

గోవా సరిహద్దు ప్రాంతం, ఆగస్టు 5—చిన్న సామి కాలం మకాం సరిహద్దు నుంచి గోవాలో ప్రవేశించిన 33 మంది సత్యాగ్రహులను నేటి ఉదయం ఎనిమిది గంటలకు కనకోనా వద్ద పోర్చుగీసు సైనికులు ఎదిరించి, అరెస్టుచేసి, క్రూరంగా కొట్టి పోలెం వద్ద గోవా ఇండియా సరిహద్దుకు గెంటివేశారు.

వీరు వారందరు కార్వార్ సివిల్ హాస్పిటల్‌లో చేర్చబడినారు. ఈ సత్యాగ్రహదళం నాయకుడు శ్రీ ఆర్. ఎస్. హాపులియ చాలా బలమైన గాయాలు తగిలినందున హాస్పటల్‌లోనే పుడి చికిత్స పొందుతున్నారు

సాధువుల సత్యాగ్రహం

పఠాన్‌కోట, ఆగస్టు 6—గోవా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడానికై సాధువులదళం ఆగస్టు ఎనిమిదవ తేదీన ఇక్కడి నుంచి బయలు దేరనున్నట్లు పఠాన్‌కోట్ గోవా సత్యాగ్రహ కమిటీ అధ్యక్షుడు శ్రీ కాహన్ చంద్ నేడు ప్రకటించారు. ఈ జైత్రాకు స్వామి బ్రహ్మానంద నాయకత్వం వహిస్తారు

గోవాను స్వాతంత్ర్య విముక్తం చేయడానికి ఒకనాడి సాధువులు తాము సంసిద్ధంగా వున్నారని స్వామి బ్రహ్మానంద్ ప్రకటించారు.

ఆంధ్రలో అత్యధిక తాపభారం

మైసూరు, ఆగస్టు 5—ఇండియా వివిధ ప్రాంతాలనుంచి సేకరించబడ్డ శీతోష్ణ పరిస్థితుల వివరాలనుబట్టి చూడగా మొత్తం దేశంలో ఆంధ్రమద్రాసు పరిసర ప్రాంతమే అత్యధికమైన ఉష్ణోగ్రత కలిగినట్టిదిగా వున్నదని నేడు అఖిల భారత పారిశుద్ధ్య, ప్రజారోగ్య సంస్థ (కలకత్తా)కు చెందిన డాక్టర్ ఎమ్. ఎన్. రావు అన్నారు. "భారత జనాభాపై తాపభారం" అన్న విషయంపై ఇక్కడ జరిగిన ఒక గోష్ఠిలో మాట్లాడుతూ, పశ్చిమ రాజస్తాన్ ఎడారులలోను, దక్షిణాదిలో ఆంధ్ర జిల్లాలలోను తాపభారం అత్యధికంగా వున్నదని ఆయన అన్నారు.

ఉత్తర, దక్షిణ భారతాల మధ్య సన్నిహిత, సామరస్యసాధనకు ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ

—త్వరలోనే ముఖ్య ప్రకటన

(మన ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, ఆగస్టు 6—

ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, ఉత్తర, దక్షిణ భారతదేశాలను మరింత సన్నిహితం చేయవలసిన ఆవశ్యకతనుగురించి దక్షిణ భారతదేశాన్ని అన్నివిధాలా నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నదనే అభిప్రాయ ప్రకటనలు రావడమేకాక, ముఖ్యంగా హిందీభాష విషయంలో వస్తున్న ఆందోళన దృష్ట్యా-శ్రద్ధగాను ప్రత్యేకంగాను ఆలోచనలు చేస్తున్నారు. రాజ్యాంగాధినేతగా కాక, వ్యక్తిగతమైన హోదాలో డాక్టర్ ప్రసాద్, ఈ విషయములో తగు పాత్రను తనకుతానుగా నిర్వహించదలుస్తున్నట్లు కనిపిస్తున్నది. మరొక ప్రభుత్వ ప్రతినిధికంటె ఆయన మాత్రమే ఈ పాత్రను సమర్థతతో నిర్వహించగలరనుకుండా.

వచ్చేకొద్ది రోజులలోనూ ప్రెసిడెంట్ కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేయవచ్చునని. వాటిలో హిందీభాషను క్రమక్రమంగా సమన్వయంలో ప్రవేశపెట్టడం, అందుకు అనుసరించే పద్ధతులు, విద్యాబోధనలో హిందీ భాషకు వుండగల స్థానం, నిర్బంధంగా దానిని వినియోగించడం, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలలో దాని స్థానానికి సంబంధించిన అనుమానాలు, హిందీ వ్యాప్తిని గురించిన ఆందోళనలు ఆపోహలు తొలగిపోవచ్చునని కూడా తలంచబడుతున్నది

ఆగస్టు 12 వ తేదీన ఢిల్లీలో హిందీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభం చేయనున్నారు ఆ సమయంలోనే ఈ ప్రకటనలు వెలువడగలవని విశ్వసించబడుతున్నది.

డాక్టర్ ప్రసాద్ ఉత్తర, దక్షిణభారతదేశాలమధ్య మరింత సన్నిహితత్వాన్ని, సుహృద్భావాన్ని పెంపొందింప చేయడానికి చిరకాలంనుంచి శ్రద్ధ చూపుతున్నారు సమయం వచ్చిన ప్రతి సందర్భంలోను దక్షిణాది వైజ్ఞానికాభివృద్ధి, సాహిత్య వికాసాలను గురించి తనకుగల శ్రద్ధను వ్యక్తంచేస్తూ వచ్చారు. 1953 ఆగస్టు 29 వ తేదీన మద్రాసులో తమిళ ఉత్సవాలను ఆయన ప్రారంభోత్సవంచేస్తూ దక్షిణాదివారిని హిందీభాషను నేర్చుకొనమని కోరుతున్నారే కాని, ఉత్తరాదివారిని, దక్షిణాది భాషలను అధ్యయనం చేసే పూనిక, ఉత్సాహం కనిపించడం లేదని అన్నారు. దక్షిణాది సాహిత్యంతో సన్నిహితత్వ-వల్ల ఉత్తరాదివారికి ఎంతో సహాయం జరుగుతుందని కూడా అన్నారు గత ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీలో జరిగిన కన్నడ ఉత్సవంలో ప్రసంగిస్తూ పదకొండు, పన్నెండు శతాబ్దాలలో ఇండియాలో వచ్చిన నవయుగోదయం దక్షిణ భారతంలోనే ప్రారంభమైనదని చిరకాలం అవిభక్త ఉద్యమంగా అభివృద్ధి చెందినదని అన్నారు. ఈ వ్యక్తి ఉద్యమంవల్ల

(మిగతా 2 వ పేజీలో)

ఆదివారం విందుకు బుల్గానిన్ ఆహ్వానం

విదేశీయ విలేకరులకు కూడా

మాస్కో, ఆగస్టు 6—రేపు ఆదివారం నాడు తన గ్రామీణ నివాసంలో తన ఆతిథ్యాన్ని స్వీకరించి కులాసాగా గడపవలసిందిగా కోరుతూ సోవియెట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ మాస్కోలో విదేశీయ పత్రికా విలేకరులను కూడా నేడు ఆహ్వానించాడు. ఆయన మాస్కోలోని విదేశాల రాయబారులను నిన్న పై విధంగా ఆహ్వానించిన సంగతి పాఠకులకు విదితమే.

నేడు ఆహ్వానింపబడిన పత్రికా విలేకరులలో బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సులకు చెందిన వారు కూడా వున్నారు.

బ్రిటిష్ ఛార్జిడీ ఎఫెయిర్స్ మిస్టర్ సెసిల్ పేరట్ మార్షల్ బుల్గానిన్ పంపిన ఆహ్వానాన్ని వెంటనే ఆమోదించాడు.

పురపాలక సంఘాలు

స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తారా?

(మన కార్యాలయంనుంచి)

కర్నూలు, ఆగస్టు 7—

రాష్ట్రంలోని పురపాలక సంఘాల వ్యవహారాలను, ముఖ్యంగా పన్నుల వసూళ్లను ఇతోధికంచేసి, పౌర సౌకర్యాలను అభివృద్ధి పరచడానికిగాను స్పెషల్ ఆఫీసర్లను నియమించి, కనీసం ఒక సంవత్సరమైనా వారిచేత పని చేయించాలనే అభిప్రాయం ప్రభుత్వ వర్గంలో కొందరికి కలదని తెలుస్తున్నది.

ఈ సందర్భంలోనే జిల్లా బోర్డులను కూడా ఉదాహరణగా పేర్కొంటున్నారట. స్పెషల్ ఆఫీసర్ల కింద జిల్లా బోర్డులలో ప్రశంసనీయమైన కృషి జరిగిందని, వాటి ఆర్థిక స్తోమత కూడా ఎంతగానో చక్కబడిందని చెప్పబడుతున్నది.

ఆంధ్రరాష్ట్రంలో మొత్తం 35 పురపాలక సంఘాలు వున్నవి. వాటిలోవున్న మునిసిపల్ కౌన్సిల్స్ గడువు అక్టోబరు నెలతో ఆఖరు. పురపాలకసంఘాలకు కొత్తగా ఎన్నికలు జరిపించడానికిగాను వోటర్ల జాబితాను సవరించడానికి, వార్డులను పునర్విభజన చేయడానికి కొంత వ్యవధి పడుతుంది. ఎన్నికల సమయంలో పురపాలకసంఘాల అధికారాల నన్నింటినీ కమీషనర్లకు అప్పగించ పెట్టాలని కూడా తలంచబడుతున్నది ఏమైనప్పటికీ, ఇప్పుడువున్న మునిసిపల్ కౌన్సిల్స్ గడువును పెంచరాదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినది.

అయితే ఒక సంవత్సరంపాటు సీనియర్ ఐ. ఎ. ఎస్ ఆఫీసర్లను పురపాలక సంఘాలకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడం మంచిదనే సూచనలు కూడా జరుగుతున్నది.

విజయవాడ, గుంటూరు, కర్నూలువంటి పెద్ద పట్టణాలలో అభివృద్ధికి ఎంతో అవకాశం కలదు కాని, ఈ పట్టణాలలోని పౌర సౌకర్యాలను అభివృద్ధిచేయడానికి పూనికతో కృషి జరగడం లేదనే అభిప్రాయం ప్రభుత్వానికి వుంది.

ఏదైనప్పటికి, మునిసిపల్ కౌన్సిల్ గడువును పెంచడానికేమి, స్పెషల్ ఆఫీసర్లను నియమించడానికేమి, లేదా మునిసిపల్ కమిషనర్లకే సర్వ బాధ్యతలను అప్పగించడానికేమి త్వరలోనే మునిసిపాలిటీల చట్టం సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టవలసి వుంది.

డాక్టర్ లోహియాను ప్రజాసోషలిస్టుపార్టీ నుంచి బహిష్కరిస్తూ అఖిలభారత కార్యవర్గం చేసిన నిర్ణయాన్ని ధృవపరచడానికి బొంబాయి రాష్ట్ర శాఖ కార్యవర్గం ఆగస్టు 7 వ తేదీన బొంబాయిలో సమావేశమౌతున్నది.

ఎస్.ఎస్.ఎల్.సి. 1956 లిఫ్కో తెలుగు నోట్సు

జనరల్ రు. 2-8-0. స్పెషల్ 1-4-0 పుస్తకాలు వెలువడి వివిధ కేంద్రాలలో అమ్మబడుచున్నవి. వివరములకు మీ సమీపమున బుక్ సెల్లర్‌ను విచారించండి. ప్రకాశకులు ... అండ్ కో. వారి బ్రాంచీలు, ఇతర ప్రముఖ పుస్తక వ్యాపారులు, మెసర్సు దామోదరమ్ అండ్ కో., అప్పు బిల్డింగ్స్, మద్రాసు-1.

"లిఫ్కో"

ఇ.ఎస్.ఎల్.సి. 1956 తెలుగు నోట్సు వెలువడి అమ్మబడుచున్నవి.

"లిఫ్కో" "లిఫ్కో" "లిఫ్కో" "లిఫ్కో" "లిఫ్కో" "లిఫ్కో"



ఏం, తలనొప్పి
కొనుటకు వెడుతున్నారా?

సారిడన్
నొప్పిని పోగొట్టును
ఒక బిళ్ల 2 అణాలు

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

కస్తూరి, కుంకుమపువ్వు, ఇంగువ వగైరాలకు ఆర్డర్లు సేకరించేనిమిత్తం ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాలలో ట్రావెలింగ్ ఏజంట్లు కావలెను. వివరాలకు వ్రాయండి. రామేశ్వరమ్ స్టోర్స్, 27, రాజేంద్ర మార్కెట్, ఢిల్లీ, 6.

ఆగ్రా యూనివర్సిటీ

ఆగ్రా యూనివర్సిటీ హిందీ శాఖకు నలుగురు అధ్యాపకుల ఉద్యోగాలకు 1955 ఆగస్టు 31 వ తేదీలోపుగా ఈ క్రింద పేర్కొన్న అర్హతలుకలవారినుంచి దరఖాస్తులు కోరబడుతున్నవి:

1 ఫస్ట్‌క్లాస్ పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేక హిందీలో రీసెర్చి అర్హతలు-ఇంగ్లీష్ భాషలో సమగ్ర పరిజ్ఞానంకల ఒక లెక్చరర్.

2 ఫస్ట్‌క్లాస్ పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేక మరాఠీలోగాని, గుజరాతీలోగాని రీసెర్చి అర్హతలు, హిందీ, ఇంగ్లీషులో సమగ్ర పరిజ్ఞానంకల ఒక లెక్చరర్.

3. ఫస్ట్‌క్లాస్ పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేక తమిళంలో రీసెర్చి అర్హతలు, హిందీ ఇంగ్లీషులలో సమగ్ర పరిజ్ఞానంకల ఒక లెక్చరర్.

4 ఫస్ట్‌క్లాస్ పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ లేక కన్నడంలోగాని, తెలుగులోగాని రీసెర్చి అర్హతలు, హిందీ, ఇంగ్లీషులలో సమగ్ర పరిజ్ఞానం.

వేతనం 300-20-500 ప్రమాణంలో ఇవ్వబడుతుంది విశేషమైన అర్హతలు కలవారికి, ఒక [illegible] పనిచేస్తున్న సంస్థలో ఈ ప్రారంభవేతనం కంటె హెచ్చు వేతనం [illegible] అనుమతితో [illegible] ఇవ్వబడవచ్చు.

[illegible] ఒక ఏడాది ప్రొబేషన్ పద్ధతిలో వుంటాయి. అయితే సెలక్షన్ కమిటీ సిఫారసుమీద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇట్టి ఉద్యోగంలోనే మరొకచోట ప్రొబేషనరీ కాలంలో ఉద్యోగం నిర్వహించినవారి విషయంలో-ఈ ప్రొబేషన్ గడువును రద్దు చెయ్యవచ్చు.

ఉద్యోగం ఖాయపరచబడగానే లెక్చరర్ కు నియమావళి ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ వెలువు. ఇతర సౌకర్యాలు సమకూడగలవు.

ఎన్నుకోబడ్డ దరఖాస్తుదారులు తమ ఖర్చు పైనే ఇంటర్వ్యూకు రావలెను.

రిజిస్ట్రార్,
ఆగ్రా యూనివర్సిటీ, ఆగ్రా

టెండరు నోటీసు

గుంతకల్ మునిసిపాలిటీ

1. గుంతకల్‌లో 8-9-55 నుంచి 20-9-55 వరకు జరిగే షా మస్తాన్ వలీ ఉర్సు ఉత్సవంలో దుకాణములు వసూలుచేసేహక్కు గుంతకల్ మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమీషనర్ గారిచే 11-8-55 ఉదయం 10 గంటలకు బహిరంగంగా వేలం వేయబడును. పాడదలచినవారు ఆఫీసు పనివేళలలో అమ్మకం షరతులు తెలుసుకోవచ్చును.

2. ఈ దిగువ పేర్కొన్న వస్తు సామగ్రి మున్సిపల్ కమీషనర్ గారి, ఆయన అనుమతి పొందిన వారుగాని 18-8-55 సాయంకాలం 4 గంటల వరకు టెండర్లు స్వీకరిస్తారు. మునిసిపల్ ట్రెజరీకి 0-8-0 అణాలు చెల్లించి అన్ని వివరాలతో సహా టెండర్ ఫారములు పొందవచ్చును. టెండర్లు 18-8-55 సాయంకాలం 5 గంటలకు తెరువబడును.

మీనియల్సుకు ఇన్‌ఫీరియర్ సర్వెంట్సుకు యూనిఫారములు, చెప్పుల జోళ్ళు సప్లయి.

ఎ. 90 జతలు ఖాకీ [illegible] గుడ్డతో రెడీమేడ్ బుష్‌కోట్లు.

బి 90 జతల ఖాకీ [illegible] గుడ్డతో రెడీమేడ్ లాగులు, నిక్కర్లు.

సి 90 జతలు [illegible] తలగుడ్డ ఒక్కొక్కటి 3 గజాలు.

డి 47 జతలు చేనేత చీరలు 8 గజాలు స్త్రీలకు.

ఇ 47 జతలు చేనేత రవికెలు-స్త్రీలకు.

ఎఫ్. 137 జతలు [illegible] చెప్పులజోళ్ళు.

(సం.) కె. రామనాథం,
కమీషనరు.

1955 ఆగస్టు 8, సోమవారం
మన్మథనామ సంవత్సర
శ్రావణ బహుళ పంచమి
[illegible] రా॥ 10-57 గంటలవరకు
ఉత్తరాభాద్ర పగలు 1-17 గంటలవరకు
వర్జ్యం రా॥ 12-37 నుంచి 2-30 గంటలవరకు

గూడూరులో రంగస్థలం

అభ్యుదయ నాట్యమండలి వార్షికోత్సవంలో సూచన

గూడూరు, ఆగస్టు 7—ఆంధ్ర అభ్యుదయ నాట్యమండలి (గూడూరు) వార్షికోత్సవాలు నిన్న రాత్రి శ్రీ పి. సి. రెడ్డిగారి అధ్యక్షతన ధర్మరాజ దేవాలయ మైదానంలో జరిగింది. నాట్యకళలను గురించి, పౌరాణిక, చారిత్రిక, సాంఘిక నాటకాలను గూర్చి, ఆంధ్ర నటుల నటనా కౌశలాన్ని గూర్చి, నాటక రచయితలను గురించి నేటి నాటక సంస్థల ఆర్థిక పరిస్థితులను గురించి, అభ్యుదయ నాటక నాటికల ప్రదర్శనాలను గురించి శ్రీమతి గోగినేని సుశీలా దేవిగారు (లేబర్ వెల్‌ఫేర్ ఆఫీసర్), శ్రీ ఎ. కె. సుబ్బన్నగారు, శ్రీ అల్లూరు రంగారెడ్డిగారు ప్రసంగించారు.

నాటక కళను ప్రోత్సహించే బాధ్యత ప్రజలు వహించాలని, గ్రామగ్రామాన నాటక సమాజాలు నెలకొల్పాలని, నవకవులు యువకవులు, అభ్యుదయకవులు నాటక రచనలు చేయాలని, గూడూరువంటి ముఖ్య పట్టణంలో నాటక ప్రదర్శనలకనువైన ఓపెన్ ఎయిర్ థియేటర్లను నిర్మించడానికి ప్రభుత్వం, ప్రజలు పూనుకోవాలని నాట్యకళకు ప్రభుత్వం తగుప్రోత్సాహమివ్వాలని అధ్యక్షులు శ్రీ పి. సి. రెడ్డిగారు సూచించారు.

వక్తల ఉపన్యాసాల అనంతరం "దిష్టి బొమ్మలు", "విరాళా ప్రొడక్షన్ నెం 1." అన్న నాటికలు రచించిన శ్రీ జి. వేణుగోపాలిగారిని, "విచిత్ర వైఖరి" నాటికను రచించిన శ్రీ యస్. కె. ఖాదరీగారిని నూతన వస్త్రాలతో అభ్యుదయ నాట్యమండలి వారు సన్మానం చేశారు.

సభానంతరం ఆంధ్రాభ్యుదయ నాట్యమండలి వారిచే, "దిష్టి బొమ్మలు" విరాళా ప్రొడక్షన్ నెం 1. అను నాటకము, సాహిత్య సమ్మేళనం. వారిచే "విచిత్ర వైఖరి" అన్న నాటకం ప్రదర్శింపబడినవి.

వార్షికోత్సవానికి ప్రదర్శనాలకు వేలాది ప్రజలు హాజరైనారు.

మంత్రుల పర్యటనలు

శ్రీ కళా వెంకటరావు

కర్నూలు, ఆగస్టు 6—ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు ఆగస్టు 10, 11 తేదీలలో పూనాలో జరగనున్న అఖిలభారత ఖాదీ, కుటీర పరిశ్రమలబోర్డు సమావేశంలో పాల్గొనడానికిగాను 9 వ తేదీ ఉదయం కర్నూలునుంచి బయలుదేరివెళ్ళి, 12 వ తేదీ ఉదయానికి తిరిగివస్తారు ఆ తరువాత కృష్ణా జిల్లాలో రెండురోజులు పర్యటనచేస్తారు. 13వ తేదీన కేసరపల్లి, తేలప్రోలు, ఇందుపల్లి, కాటూరు, కడవకొల్లు విజయవాడ పెడతారు. 14వ తేదీన వరిటాల, నందిగామ; కొణకంచి, జగ్గయ్యపేట వెళ్ళి నంద్యాల మీదుగా కర్నూలుకు తిరిగివస్తారు.

మంత్రి శ్రీ లచ్చన్న

విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు ఆగస్టు 7 వ తేదీన పార్వతీపురంనుంచి బయలుదేరి వీరఘట్టం, నవగాం, పాలకొండ సందర్శించి రాత్రికి శ్రీకాకుళం చేరుతారు. ఎనిమిదవ తేదీ సాయంకాలం కొత్తకోటవెళ్ళి రాత్రికి ఆముదాలవలసలో వుంటారు. తొమ్మిదవతేదీన వాల్తేరు, శృంగవరపుకోట, మాచ్‌ఖండ్‌ను సందర్శిస్తారు. తొమ్మిదవ తేదీన పవర్ హౌస్‌ను, ఆఫీసును, జాలాపుట్ ఆనకట్టను సందర్శించి, 11 వ తేదీన అరకులోయకు వెళ్ళి, మరునాటిఉదయానికి వాల్తేరు చేరతారు. 12 వ తేదీన హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ ప్రారంభోత్సవంలోను, వాల్తేరులో జరిగే ఎగ్జిబిషన్‌లోను పాల్గొని, హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రాన్ని కూడా సందర్శించి, 13 వ తేదీ ఉదయాన కర్నూలునుంచి బయలుదేరి 14 ఉదయానికి కర్నూలు చేరతారు.

తెన్నేటి విశ్వనాధంగారి షష్టిపూర్తి ఉత్సవ కార్యక్రమం

గన్నవరం, జులై 3—శ్రీ తెన్నేటి విశ్వనాధం షష్టిపూర్తి ప్రచారకకమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ తుర్లపాటి వెంకట కుటుంబరావుగారు ఇలా తెలియజేస్తున్నారు: —

"శ్రీ తెన్నేటి విశ్వనాధం షష్టిపూర్తి మహోత్సవాల సందర్భంలో ఏర్పాటు చేయబడిన కార్యక్రమం వివరాలను తెలియజేయాలని పెక్కు మంది వ్రాస్తున్నారు. 1955 అక్టోబర్ 17 వ తేదీన జరిగే ఈ మహోత్సవాల సందర్భంలో క్రింది కార్యక్రమం జరిపించడానికి ఆహ్వాన సంఘం వారు నిర్ణయించారు.

"ఉదయం: శాస్త్రీయ పూజావిధానం, మధ్యాహ్నం: సువర్ణకవులు, పండితులు, ప్రముఖులు, ప్రజానీకం పాల్గొనే మహాసభ. సాయంకాలం: శ్రీ విశ్వనాధంగారి తైల చిత్రపటావిష్కరణ, శిలావిగ్రహ ప్రతిష్ఠాపన కళాప్రదర్శనాలు. ఈ షష్టిపూర్తి మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ విశ్వనాధంగారి పేరిట విద్యార్థులకు ఉచిత విద్యావేతన నిధిని కూడా ఏర్పాటు చేయడానికి తలపెట్టబడింది ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి ఆంధ్ర మహాజనులు అన్ని విధాల సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను"

[illegible] ప్లానింగ్ కమిషన్ సూచన

కర్నూలు, ఆగస్టు 6—కొండవీటి రక్షణకు, కొండవీటి నిర్మాణానికి ప్లానింగ్ కమిషన్ చేసిన సూచనలలో, [illegible] 14 నుంచి 1/5 [illegible] "ఆంధ్ర పత్రిక" [illegible] 1/5 [illegible] 1/50 [illegible] స్తున్నాము.

-పదవరి గమనించబడగలదు.

హైదరాబాద్‌లో ఇండస్ట్రియల్ ఎస్టేట్

చిన్న పరిశ్రమల సహాయంకోసం నెలకొల్పడానికి యోచన

హైదరాబాదు, ఆగస్టు 6—చిన్న పారిశ్రామికులకు తోడ్పడడం నిమిత్తం ఇంగ్లండులో వున్నటుగానే సనత్‌నగర్ పారిశ్రామిక ప్రాంతంలో 20 ఎకరాల ప్రదేశంలో, ఇండస్ట్రియల్ ఎస్టేట్ నెలకొల్పడానికి హైదరాబాదు ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

భారత ప్రభుత్వం సూచనపై నెలకొల్పబడనున్న ఈ ఎస్టేటుకు 18 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని, దీనికి ఆర్థికసహాయం చేయడానికి భారతప్రభుత్వం అంగీకరించిందని తెలుస్తున్నది.

ఇతర రాష్ట్రాలలోను ఇలాటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లు నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.

హైదరాబాద్‌లో ఈ లాటి నమూనా ఇండస్ట్రియల్ ఎస్టేటు నెలకొల్పడంవల్ల చిన్నపరిశ్రమలవారు ఉత్సాహం చూపితే, ద్వితీయపంచవర్ష ప్రణాళికలో గ్రామసీమలలో మరికొన్ని నెలకొల్పడాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

విల్లివాకం శ్రీ కనకదుర్గ తెలుగు హైస్కూలు

నాల్గవ వార్షికోత్సవం

మద్రాసు, ఆగస్టు 4—విల్లివాకంలోని శ్రీ కనకదుర్గ తెలుగు హైస్కూలు 4 వ వార్షికోత్సవం ఈ నెల ఒకటవ తేదీ సాయంత్రం రెవిన్యూబోర్డు అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ ఎ. సంగంబాబుగారి అధ్యక్షతను జరుపబడింది.

స్కూలు అధ్యక్షులు శ్రీ ఏ. ఎస్. పి. రావుగారు సభ్యులకు స్వాగతం చెప్పిన పిమ్మట, కార్యదర్శి శ్రీ ఏ. వేణుగోపాలరెడ్డిగారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గత నాలుగు సంవత్సరాలలో స్కూలు ఏ విధంగా క్రమాభివృద్ధి కాంచిందీ వివరిస్తూ, ప్రస్తుతం హైస్కూలులో అన్ని తరగతులకు చేరి 500 మంది బాలబాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారనీ, ఈ సంవత్సరం కొత్తగా సంస్కృతం కూడా ప్రవేశపెట్టబడిందనీ, పాఠశాల దాదాపు స్వయంపోషకంగా నడుస్తున్నదనీ, సైన్సు సెక్షను కూడా ఏర్పాటుచేసి, ఎక్కువ వసతి కలుగజేసినచో విద్యార్థుల సంఖ్య ఇతోధికంగా పెరగగలదనీ ముచ్చటించారు.

శ్రీ నీలంరాజు వెంకటశేషయ్యగారు వార్షికోపన్యాసంచేస్తూ, నాలుగైదు లక్షల తెలుగు జనాభా కలిగిన మద్రాసు నగరంలో తెలుగు భాషద్వారా విద్యాబోధన చేసే హైస్కూళ్ళు రెండు మాత్రమే ఉన్నాయనీ, విల్లివాకం చెంగల్పట్టు జిల్లాలో చేరినా ఇక్కడ స్థాపించబడిన తెలుగు హైస్కూలు మద్రాసు నివాసులైన ఆంధ్రులకు ఉపకరిస్తున్నదనీ, ఆంధ్ర రాష్ట్రం విడిపోయినతరువాత మద్రాసు నగరంలోని ఆంధ్రులు తమ భాషా, సంస్కృతుల పోషణ విషయంలో చాలా చిక్కులపాలౌతున్నారనీ, మద్రాసు ప్రభుత్వమే కాక, ఆంధ్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యపట్ల బాధ్యత వహించక తప్పదనీ హెచ్చరించారు.

పెద్ద పెద్ద దాతల అండ లేకున్నా కేవలం నాలుగు సంవత్సరాలలో స్వయం సహాయంపై శ్రీ కనకదుర్గ హైస్కూలు ఇంత అభివృద్ధి కాంచడం ప్రశంసనీయమనీ, ఇందుకుగాను అహర్నిశలు కష్టించిననాటి అధ్యక్షులు శ్రీ సంగంబాబుగారు, ఇతర ప్రముఖులు ప్రస్తుతి పాత్రులని చెబుతూ, పాఠశాల భవన విస్తరణకై మద్రాసు నగరంలోని వదాన్యులు విరాళాలిచ్చి తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

అధ్యక్షులు శ్రీ ఎ. సంగంబాబుగారు పాఠశాల నిర్మాణానికై తాము, తమ మిత్రులు సల్పిన కృషిని వివరించిన తరువాత శ్రీ ఏ. వేణుగోపాలరెడ్డిగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

న్యూఢిల్లీ, ఆగస్టు 6—ప్రపంచ బ్యాంక్‌కి చెందిన, కొత్తగా ప్రారంభిస్తున్న ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇండియా ఆర్థికశాఖా కార్యదర్శి శ్రీ యం. వి. రంగాచారి పాల్గొనగలడని వాషింగ్టన్ వార్త ఒకటి తెలుపుతున్నది. ఈ సంస్థ ప్రపంచ బ్యాంకి సిబ్బందికి కాలేజీగా వుంటుంది. దీనిలో చేరువారు అభివృద్ధి [illegible] గురించి, వాటిని అమలు జరుపుతున్న గురించి పరిశీలనలు జరుపుతారు.

(1 వ పేజీ తరువాయి)

[illegible] పరిశీలించడం కోసం పశ్చిమ పాకిస్థాన్ నాయకులు ముస్తాక్ ఆలీ గుర్మానీ, చౌదరీ మహమ్మద్ అలీ, ఎం. ఎ. ఖుహా తదితరులు సమావేశం జరుపుతున్నారు. తూర్పు పాకిస్థాన్‌కు ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారం కావాలని యునైటెడ్ ఫ్రంటు పార్టీ నాయకుడు ఫజులుల్ హక్ చౌదరీ రాజ్యాంగ నిర్మాణసభలో ప్రతిపాదించనున్న తీర్మానం పశ్చిమ పాకిస్థాన్ నాయకులకు మరొక సమస్య అయింది.

పశ్చిమ పాకిస్థాన్ నాయకులు [illegible] ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారమును [illegible] ఇష్టపడటంలేదు [illegible] అభిప్రాయపడుతున్నారు.

[illegible] రాజ్యాంగ [illegible] పార్టీనాయకుని ఎన్నుకొను [illegible] పెయడం. [illegible] 84 మంది [illegible] మహమ్మద్ అలీ [illegible] గమనించబడగలదు.



ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ కళా వెంకటరావుగారు గుంతకలు సర్వీసు రిజర్వాయర్‌కు జులై 31 వ తేదీన శంకుస్థాపన చేసిన సందర్భంలో తీసిన ఫోటో

ద్వితీయ ప్రణాళిక క్రింద విద్యాభివృద్ధి పథకాలు

ధనాభావం కారణంగా కొంచెం తగ్గించడానికి రాష్ట్ర విద్యాధికారుల సమావేశం నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 6—

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద విద్యాభివృద్ధి పథకాలను కొంతవరకు తగ్గించడానికి నేడిక్కడ రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శులు, డైరెక్టరుల సమావేశంలో నిర్ణయించబడింది.

ద్వితీయ ప్రణాళిక క్రింద ఇందుకోసం చాలినంత డబ్బు లేకపోవడమే కార్యక్రమాలను తగ్గించుకోవాలన్న నిర్ణయం జరగడానికి కారణం.

రెండు రోజులుగా జరుగుతున్న ఈ సమావేశం నేటితో సమాప్తం అయింది.

ద్వితీయ ప్రణాళిక క్రింద విద్యాభివృద్ధి పథకాలకు కనీసం 650 కోట్ల రూపాయలైనా ప్రత్యేకించబడాలని ఈ సమావేశంలో సూచించబడింది.

ఈ డబ్బులో 450 కోట్లరూపాయలను రాష్ట్రాల పథకాలకు ఇవ్వాలని సూచించబడింది. ఈ డబ్బును ప్రాథమిక, సెకండరీ ఉపాధ్యాయుల జీతాలను పెంచడానికి, తదితర కేంద్ర ప్రభుత్వాల సంయుక్త పథకాల నిర్వహణకు వినియోగించబడుతుంది.

వెనుకబడ్డ రాష్ట్రాలలోని పథకాలకు, ప్రత్యేక పథకాలకు 50 కోట్లు. ప్రాథమిక ఉపాధ్యాయుల జీతాలను పెంచడానికి 40 కోట్లు. సెకండరీ స్కూళ్ళ ఉపాధ్యాయుల జీతాలను పెంచడానికి 30 కోట్లు, విశ్వ విద్యాలయాల, కళాశాలల అధ్యాపకులకోసం, వాటి అభివృద్ధికోసం 80 కోట్లు కేంద్రం కోటాగా ప్రత్యేకించబడాలని ఈ సమావేశం సిఫారసు చేసింది.

ప్రాథమికోపాధ్యాయుల జీతాలు నెలకు 50 రూపాయలకు తక్కువగా వుండగూడదని సిఫారసు చెయ్యబడింది.

పాఠశాలలను బేసిక్ స్కూళ్లగా మార్చడం చదువుకొన్న బాలల సంఖ్యను పెంచడం మొదలైన విషయాలలో లోగడ ప్రతిపాదించబడ్డ లక్ష్యాలను కొంచెం తగ్గించడానికి ఈ సమావేశం నిర్ణయించింది. విద్యా, సమాజ వికాస శాఖల మధ్య ఇతోధిక సమన్వయం సమకూర్చబడాలని ఉద్ఘాటించబడింది. వ్యాయామ క్రీడలు మొదలైన వాటి అభివృద్ధి బాధ్యతను ఎక్కువగా ప్రభుత్వమే తీసుకోవాలని కోరబడింది. కళాశాలల అధ్యాపకుల జీతాలను పెంచాలన్న ప్లానింగ్ కమిషన్ సూచనను బలపరుస్తూ, ప్రాథమిక సెకండరీ స్కూళ్ళ ఉపాధ్యాయుల జీతాలను పెంచవలసిన అవసరం ఇంకా ఎక్కువగా కలదని ఈ సమావేశం అభిప్రాయపడింది.

రాష్ట్రవిద్యా పథకాల నిర్వహణకు కేంద్ర సహాయం మొదటి సంవత్సరంలో నూటికి 80 వంతులు, రెండవ సంవత్సరంలో 60 వంతులు, మూడవ సంవత్సరంలో 40 వంతులు, నాలుగవ సంవత్సరంలో 20 వంతులు వుండాలని ఈ సమావేశం సిఫారసు చేసింది.

అస్సాం రైఫుల్స్‌పై నాగజాతివారి దాడి

దళ నాయకునికి తీవ్రమైన గాయాలు

షిల్లాంగ్, ఆగస్టు 6—తప్పిపోయిన నాగజాతి తిరుగుబాటుదారులను అణచివేయడానికి పంపబడిన అస్సాం రైఫుల్సు యూనిట్‌పై అకస్మాత్తుగా నాగజాతివారు జరిపిన దాడిలో యూనిట్ నాయకుడు మేజర్ నేస్ తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తున్నది.

[illegible] కొండప్రాంతాలలో [illegible] పోయిన మేజర్ నేస్‌ను అక్కడనుంచి తరలించడానికి ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ [illegible] ఇండియా విమానాన్ని [illegible] కోరినట్లు తెలుస్తున్నది.

"నాగాలవద్ద విదేశాయుధాలు లేవు"

అస్సాం ప్రభుత్వం [illegible] 1950-51 లో మణిపూర్‌లో 8000 తుపాకులు [illegible] అన్నాడు.

[illegible] ఆయన అన్నాడు.

ప్రెస్ కమిషన్ సూచనలు

అన్నింటిని అమలు జరపాలని శ్రీ త్రిపాఠి హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆగస్టు 6—దేశంలోని వార్తాపత్రికలకు సుస్థిరతను చేకూర్చడానికి గాను ప్రెస్ కమిషన్ సిఫారసులను అమలు జరపవలెను, దేశంలోని పరిశ్రమలలో వేతనాలను స్థిరీకరించ చేయగలరన్న అభిప్రాయం కేవలం "వూహ" మాత్రమే కాగలదని జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు శ్రీ కె. పి. త్రిపాఠి నేడొక ప్రకటన చేశాడు.

ప్రాంతీయ ప్రాతిపదికపై, కనీస వేతనాల నిర్ణాయక సంఘాలద్వారా కనీసవేతనాలను యిప్పించవచ్చుననే అభిప్రాయం వార్తాపత్రికా యుతమైన కొన్ని వర్గాలలో వున్నట్లు తెలుస్తున్నదని అంటూ ఈ సమస్య అంత సులభమైనది కాదని అన్నారు. ప్రాంతీయంగా చూచినా, పత్రికా పరిశ్రమ ఒకేచోట రకరకాలుగా వున్నదని శ్రీ త్రిపాఠి పేర్కొన్నాడు. కనుక కనీస వేతనాల విషయంలోనైనా ఏక ప్రమాణాన్ని సాధించడానికి ముందు, వార్తాపత్రికలకు సుస్థిరత్వాన్ని సమకూర్చగల, ప్రధానమైన తదితర చర్యలను కూడా తీసుకొనవలసి వుంటుందని వివరించారు. ఇందుకుగాను పేజీలను బట్టి ధర వుండాలని, క్రాస్‌వర్డు పోటీల మీద ఆధారపడి వుండకుండా చేయాలని, ప్రభుత్వం యిచ్చే అడ్వర్టైజ్‌మెంటులు వగైరాలు న్యాయంగా అన్నింటికీ యివ్వాలని ప్రెస్‌కమిషన్‌వారు సిఫారసు చేశారు.

ఫెడరేషన్ అధ్యక్షుని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 6—అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు శ్రీ బనారసీదాస్ చతుర్వేది, జర్నలిస్టులకు కనీస వేతనాలు, పేజీలనుబట్టి పత్రికలధరవుండాలని ప్రెస్‌కమిషన్ చేసిన సిఫారసులను అమలుజరపడంలో ఆలస్యం చేయవలదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్ వారు ఆయన గౌరవార్థం చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ ప్రెస్ కమిషన్ చేసిన ఈ రెండు సూచనలను అమలుజరపనప్పుడు, చిన్న పత్రికలు దెబ్బతినిపోగలవని, వివిధ ప్రాంతాల వర్కింగ్ జర్నలిస్టులకు నిర్ణయించిన కనీస వేతనాలు పొందలేరని అన్నారు. కనీసవేతనాలు ప్రత్యేకమైన బోర్డులద్వారా నిర్ణయింపబేసినప్పుడు ఒక ప్రాంతం జర్నలిస్టులు, మరొక ప్రాంతం జర్నలిస్టులకు మధ్య విభిన్నాభిప్రాయాలు ఏర్పడగల ప్రమాదంకలదని అంటూ అవసరమైతే పత్రికలలో పనిచేసే యితరకార్మికులతో కూడా కలిసి సమైక్యంగా వ్యవహరించడానికి జర్నలిస్టులు సంసిద్ధంగా వుండాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వంలో ఒక మంత్రివర్గం కొన్ని సంవత్సరాలు మాత్రమే వుండవచ్చునని, జర్నలిస్టుల ఫెడరేషన్ చిరకాలం వుండగలదు కనుక ఈ రోజున కాకపోయినా, అద్యతన భావిలోనైనా అది తన లక్ష్యాలను, ప్రపంచంలోని ఇతర దేశాల జర్నలిస్టులకు సరిసమానంగా సాధించి తీరగలదని నొక్కి వక్కాణించారు.

పత్రికల యజమానులలో కొన్ని వర్గాల [illegible] కొన్ని వర్గాల [illegible] జర్నలిస్టుల ఫెడరేషన్ [illegible] ప్రెస్ కమిషన్ సిఫారసులు అమలు జరపడాన్ని గురించి చర్చలు జరపగలదని అన్నారు.

జర్నలిస్టులు న్యాయమైన కోర్కెలనే కోరాలని, తమ కోర్కెలను గురించి అతిగా [illegible] అవసరం కాని, [illegible] అవసరం కాని [illegible] వర్కింగ్ జర్నలిస్టులు [illegible] చేయాలనీ శ్రీ చతుర్వేది సూచించారు.

యు. పి. లో వరద పీడిత ప్రాంతాలు

విమానంలో ప్రధాని నెహ్రూ పర్యటన

లక్నో, ఆగస్టు 7—వరదదెబ్బకు గురి అయిన ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతాలను విమానంలో వెళ్ళి పరిశీలించడానికిగాను ప్రధాని నెహ్రూ నేడు ఇక్కడికి వచ్చాడు.

ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ కె. యం. మున్షి, ముఖ్యమంత్రి సంపూర్ణానంద్, తదితర మంత్రులు, కాంగ్రెసు నాయకులు ఆయనకు స్వాగత మిచ్చారు.

జల్లులు పడుతున్నప్పటికీ వందలకొలది ప్రజలు విమానాశ్రయానికి వచ్చి ప్రధానికి స్వాగత మిచ్చారు.

ఇక్కడ అరగంటసేపు ఆగినపిమ్మట మళ్లీ విమానంలో బయలుదేరి వరద పీడిత ప్రాంతాలను చూడానికి ప్రధాని వెళ్ళారు.

వాతావరణ పరిస్థితులు సరిగా లేనందున పండిట్ నెహ్రూ పర్యటన కార్యక్రమం మార్చబడింది.

ఒక్క ఫైజాబాద్‌లో మాత్రమే ఆగి అక్కడి నాయకులతో చర్చించి సాయంత్రం 4 గంటలకు లక్నోకు తిరిగి వస్తారు.

గోరఖ్‌పూర్‌లో దిగవలదని పండిట్ నెహ్రూకు సలహా ఇవ్వబడింది.

ప్రధానివెంట యు. పి. గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులు వెళ్ళారు.

ఒక్క జిల్లాలో మాత్రం ఇంకా ఉధృతంగానే వున్నదట

లక్నో, ఆగస్టు 6—ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో తప్ప, ఇతర జిల్లాలన్నింటిలోను వరదపరిస్థితి కొంత చక్కబడింది. గురువారంనాడు, శుక్రవారంనాడు కూడా బాగా వర్షంకురిసింది. గురువారంనాడు 12 దుక్కుల వడితే, శుక్రవారంనాడు రెండు దుక్కుల వర్షం పడింది. ఇందువల్ల గ్రామీణ ప్రాంతాలన్నీ నీళ్ళలో మీలలాడుతున్నవి. గోండా పట్టణంలోని ముఖ్యమైన వీధులలోనే నీళ్ళు మండలలో తువరకు వరగవీదు పారుతున్నది. దాదాపు 100 ఇళ్లదాకా కూలిపోయినవి.

పట్టణాధికారులు ఇంతవరకు 800 మందిని ధర్మశాలలకు, స్కూలు భవనాలకు చేర్చారు. గోండా జిల్లాలోని ఉత్రలాతాలా మొత్తం వరద నీటిలో మునిగివుందని చెప్పవచ్చు. ముఖ్యమైన ఉపనదులన్నీ ఈ తాలూకాలోనే వున్నవి. ఇవి అన్నీ పొంగడమే గాక దాదాపు 15 దుక్కుల వర్షం పడడం చేత తాలూకా మొత్తం వరదలో మునిగివుంది. ఇతర తాలూకాలతోగల అన్ని సంబంధాలు తెగిపోయి, ఒక లంకవలె వుంది. ధనాపూర్, సాహాపూర్ తాలూకాల కూడా వర్షం వల్ల చాలా నష్టపడినవి, ఈ తాలూకాలలో శిస్తు వసూళ్ళను కలెక్టర్ నిలిపివేశాడు.

దేవారియాజిల్లానుంచి వరద పరిస్థితి చక్కబడుతున్నట్లు వార్తలు వచ్చినవి.

ఈశాన్య సరిహద్దు ఏజెన్సీలో వరద

షిల్లాంగ్, ఆగస్టు 7—ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ ప్రాంతంలోని అన్నినదులకు వరద తగిలిందని, ముఖ్యంగా తేజు, లోహిత్‌నదులు బాగా పొంగినవని, ఇక్కడికి వచ్చిన తాజా వర్తమానంవల్ల తెలుస్తున్నది.

లోహిత్‌నది ఎడమ వొడ్డు కోతపెట్టింది. అస్సాం పర్వతాలలో తిరిగి విపరీతంగా వర్షాలు కురుస్తున్నవి.

ఇంతవరకు ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ ప్రాంతంలో జననష్టం జరిగినట్టు వర్తమానం రాలేదు. అధికారులు అన్నివిధాలా జాగురూకత చర్యలు గైకొన్నారు.

వన్యమృగ ప్రాంతానికి వరద

షిల్లాంగ్, ఆగస్టు 6—ప్రసిద్ధిగాంచిన ఖడ్గమృగం తోసహా పలురకములైన జంతువులకు ఆవాసమైన కాజిరంగ అటవీ ప్రాంతం బ్రహ్మపుత్రానది వరదలో మునిగిపోయిందని తెలుస్తున్నది. ఆ అడవినుంచి వన్య మృగాలు అన్నీ సమీపంలో వున్న మికిర్ పర్వత ప్రాంతాలకు వెళ్ళినవి. ఈ జంతువులు వెళ్ళడానికి వీలుగా 11 మైళ్ళ పొడవున దోవ వదలివేయబడింది.

రేడియోలో ఫిల్మ్ సంగీతం

న్యూఢిల్లీ, ఆగస్టు 5—"తమ చిత్రాలలోని పాటలను రేడియోలో ప్రసారం చేసేనిమిత్తం, తమ కంట్రాక్టులను పునరుద్ధరించవలసిందని కోరుతూ 114 మంది చలనచిత్ర నిర్మాతలు ప్రభుత్వానికి లేఖలు వ్రాశారు." అని ఇవాళ లోక్‌సభలో సర్దార్ ఇక్బాల్‌సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రేడియో, సమాచారశాఖ మంత్రి డాక్టర్ బి. వి. కేస్కర్ జవాబు చెప్పారు.

"ఈ ఏర్పాటు ప్రకారం, సినిమా పాటలను రేడియోలో ప్రసారం చేసినప్పుడల్లా ఆ చిత్ర నిర్మాతకు పాటకు ఒక రూపాయి చొప్పున యివ్వబడుతుంది. ఆపాట పాడిన పేరూ, ఆ చలనచిత్రంపేరూకూడా సందర్భంలో తెలియజేస్తారు.' అని డాక్టర్ కేస్కర్ వివరించారు.

సాయుధ దళాల కృషి

సాయుధ దళాల కృషిని వివరించే 15 డాక్యుమెంటరీ చిత్రాలను కేంద్ర సమాచార, రేడియో మంత్రిత్వ శాఖకుచెందిన ఫిల్మ్స్ శాఖ 1948 లగాయితు యిప్పటివరకూ నిర్మించిందని యీవాళ లోక్‌సభలో డాక్టర్ కేస్కర్ శ్రీ భక్తదర్శన్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 6—పార్లమెంటు కాంగ్రెసు పార్టీవారు నౌకా వాణిజ్యానికి సంబంధించిన సమస్యలపై చర్చ జరపడానికి గాను, పార్టీలో ఒక సబ్‌కమిటీ నియమించదలచుకున్నారు. నౌకావాణిజ్యం, రవాణా శాఖకు చెందినదే వున్నప్పటికీ, దేశాభ్యుదయానికి నౌకా వాణిజ్యం ప్రధానం కనుక యిలా సబ్‌కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది.

అంతర్జాతీయ బాలచిత్ర ప్రదర్శనం

భారతీయ బాలల చిత్రాలు

న్యూయార్క్, ఆగస్టు 6—ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్న బాలచిత్ర కళా ప్రదర్శనంలో భారతీయ బాలబాలికలు [illegible] చిత్రాలు కూడా ప్రదర్శింపబడుతున్నాయి. సర్వకాల బాలల చిత్రాలలో ప్రస్ఫుటమయ్యే భావాలను వ్యక్తం చేసే ప్రదర్శనమిది.

89 దేశాలనుంచి, తదితర ప్రాంతాలనుంచి సేకరించబడిన సుమారు 500 పెయింటింగులు, డ్రాయింగులు మొన్న మంగళవారం నాడు ఇక్కడ ప్రదర్శించబడినవి. న్యూయార్క్ నగరంలో కిల్లా పత్తియున్న భవనాలలో ఒకటైన క్రిస్లర్ భవనంలో ఈ ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది. ఈ అంతర్జాతీయ ప్రదర్శనంలో మూడు ఏళ్ళ మొదలు 17 ఏళ్ల లోపు పిల్లలు రచించిన కళా ఖండాలున్నాయి.

విభిన్న సంప్రదాయాలకు చెందిన వివిధ దేశాల వారైనప్పటికీ పిల్లల ఆశలు, ఆశయాలు ఒకే విధంగా వుంటాయనే విషయాన్ని ఈ చిత్రకళా ప్రదర్శనం కన్నులు చెదిరే రంగులద్వారా, భావోపేతమైన రూపకల్పనద్వారా వెల్లడిస్తున్నది. ఈ ప్రదర్శనం మొత్తం మీద వ్యక్తంచేసే ఈ అంశాన్ని ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి వచ్చిన ఐక్యరాజ్య సమితి ఉద్యోగులు, కళావేత్తలు, పురప్రముఖులు మెచ్చుకున్నారు. పదిరోజులపాటు ఈ ప్రదర్శనం జరుగనున్నది.

ఇక్కడ ప్రదర్శించబడుతున్న చిత్రాలు ఫిలడెల్ఫియాకు చెందిన రాయ్ మిల్లర్ బాలచిత్రకళా సంస్థవారు గత పది సంవత్సరాలు సేకరించినట్టివి. న్యూయార్క్ నగర వేసవి ఉత్సవంలో ఒక భాగంగా ఈ చిత్రకళా ప్రదర్శనం ఏర్పాటుచేయబడింది. మత విరోధాలు ఎన్ని వున్నప్పటికీ పిల్లలు అంతర్జాతీయ భాష అయినటువంటి కళద్వారా ఒకరి భావాలను మరొకరు వ్యక్తం చేసుకోగలరని చూపించడానికి రూపొందించబడిన ప్రదర్శనమిది.

పిల్లలందరి మధ్య ఈ అనుబంధముందని ఐక్యరాజ్య సమితి ఉపకార్యదర్శి డాక్టర్ రాల్ఫ్‌బంచ్ సూచిస్తూ, ఇలా అన్నారు: పిల్లలు "సిసలైన అంతర్జాతీయ వాదులు. ఎందువల్లనంటే, ఏ విధమైన పూర్వాభిప్రాయాలనుగాని, దురభిప్రాయాలను గాని ఆధారంగా తీసుకోకుండా వివిధ విషయాలను కేవలం వాటి కవిగా పరిశీలించి మంచి చెడ్డలను నిర్ణయించడం, ఆమోదించడం చేస్తారు."

"కళ, సాంస్కృతిక ప్రతిభ" కారణంగాను, ప్రపంచ ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకొనడానికి, ఉత్తమ సంబంధాలను ఏర్పరచుకొనడానికి విశేషంగా తోడ్పడుతున్న కారణంగాను ఈ ప్రదర్శనం అమూల్యమైనదని రాల్ఫ్‌బంచ్ అన్నారు.

"ప్రపంచ శాంతికి సుస్థిరమైన పునాదులు నిర్మించాలంటే ఇటువంటి కార్యక్రమాలు అత్యవసరం" అని కూడా ఆయన అన్నాడు.

ప్రెసిడెంట్ సూచన

(1 వ పేజీ తరువాయి)

హిందీసాహిత్యాభివృద్ధిఎంతగానో జరిగిందని ఆ విధంగా హిందీ భాషా వికాసానికి దక్షిణ భారతం ఎంతో సహాయపడినదని తెలియజేశారు.

ఉత్తరాదిని వున్న విశ్వవిద్యాలయాలలో దక్షిణాది భాషలకు తగిన ఏర్పాట్లు జరిపించాలని కూడా ప్రెసిడెంట్ కోరుతున్నట్లు చెప్పబడుతున్నది. ముందుగా కేంద్రం అధికారంలోవున్న విశ్వవిద్యాలయాలు, ఢిల్లీ, అలీఘర్, కాశీ విశ్వవిద్యాలయాలలో ఈ ఏర్పాట్లు జరపబడనున్నారట.

దక్షిణ భారతంవల్ల డాక్టర్ రాజేంద్రప్రసాదుకు, ప్రత్యేకమైన అభిమానం కలదని పదవీ విరమణ తరువాత దక్షిణ భారతంలోనే వుండిపోవాలన్న ఆలోచనలో కలరని కూడా విశ్వసించబడుతున్నది. గత వర్షాయం హైదరాబాదు వచ్చినప్పుడు, "రాష్ట్రపతి నివాస్"ను దక్షిణభారతంలో ఏర్పాటుచేయడం వల్ల, సంవత్సరంలో కొంతకాలం ప్రెసిడెంట్ అక్కడ నివసిస్తూవుండవచ్చునని సూచించారు. ఈ సూచన చాలామందికి హర్షాన్ని కలిగించింది. అనేకరాష్ట్రాలు తమ ప్రాంతంలో రాష్ట్రపతి నివాస్‌ను ఏర్పాటు చేయాలని కోరినవి. హైదరాబాదు, మైసూరు, మద్రాసులలో తమకు గల ప్రత్యేకతలను నొక్కివక్కాణించినవట కూడా. త్వరలోనే యిందుకు సంబంధించిన తుది నిర్ణయం జరగవచ్చునట కూడా.

కర్నూలుకు ప్రయాణం

ఆగస్టులో ఆంధ్రరాష్ట్రానికి వెళ్ళడం, ఆ తరువాత నవంబరులో దక్షిణానికి రావడం కూడా, ఆయన అభిమతానికి అనువైన ఏర్పాటుగా చెప్పబడుతున్నది.

ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, ఆంధ్రరాష్ట్రానికి, అధికారరీత్యా ఆగస్టు 12 వ తేదీన వెడుతున్నారు. కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణాలను సందర్శించి, అధికార కార్యక్రమాలను నిర్వహించడమే కాక బహిరంగసభలలో కూడా ప్రసంగిస్తారు.

ఆ తరువాత నవంబరు నెలలో ప్రపంచ సంస్కృత మహాసభ తిరుపతిలో జరుగుతుంది. డాక్టర్ ప్రసాద్ దానికి ప్రారంభోత్సవం చేస్తారు. విదేశాలనుంచి అనేకమంది సంస్కృత భాషా వేత్తలు ఈ సమావేశంలో పాల్గొనడానికి వస్తున్నారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ తిరుపతి నుంచి మద్రాసుకు వెళ్ళి, అక్కడ రెండు మూడు రోజులు వుంటారు. తరువాత తంజావూరు కూడా సందర్శించగలరు. ఈ పర్యటనలో మరొక విశేషం, [illegible] వున్న ఆశ్రమాలను కూడా ప్రెసిడెంట్ సందర్శించబోతారు. [illegible] సూచనపై దాదాపు రెండు [illegible] ప్రెసిడెంట్ ప్రసాద అక్కడ [illegible] కూడా.

విదేశ విద్యార్థుల జీవితాలను ఆనందదాయకం చేసే కృషి

అమెరికాలో విస్తృత ప్రయత్నం

[illegible], ఆగస్టు 6—అమెరికా [illegible] విదేశీ విద్యార్థులు [illegible] అంతర్జాతీయ సంబంధాలను [illegible] పెంపొందించడానికి జరిగింది. ఈ యత్నం ఎంతగా విజయవంతమయిందంటే ఇది ప్రతి సంవత్సరం ఒక పెద్ద కార్యక్రమంగా మారింది.

అమెరికాలోని విద్యా సంస్థలన్నిటిలో మిషిగన్ విశ్వకళాపరిషత్తులోనే విదేశీయులు ఎక్కువమంది చదువుతున్నారు. ఈ యూనివర్సిటీ ఆ విశ్వకళాపరిషత్తు ఉపాధ్యాయవర్గంవారు చాలా సంవత్సరాలక్రిందటనే గ్రహించారు. అప్పటినుంచే కార్యక్రమం ప్రారంభమయింది.

చాలామంది జీవితాలలో గృహం, కుటుంబం కీలకమైన పాత్ర వహిస్తాయని గ్రహించిన మిషిగన్ రాష్ట్ర ఉపాధ్యాయవర్గంవారు చాలా సంవత్సరాల క్రిందట గ్రహించారు. అప్పటినుంచే ఈ కార్యక్రమం ప్రారంభమయింది.

చాలామంది జీవితాలలో గృహం, కుటుంబం కీలకమైన పాత్ర వహిస్తాయని గ్రహించిన మిషిగన్ రాష్ట్ర ఉపాధ్యాయవర్గంవారు, అంతర్జాతీయ విద్యార్థుల [illegible] సంవత్సరం పొడుగునా సాంఘిక కార్యక్రమాన్ని రూపొందించడానికిగాను స్థానికవాసుల సహకారాన్ని చేకూర్చుకున్నారు.

ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగే విందు, ఇలా ఏర్పాటు చేయబడిన కార్యక్రమాలలో ఒకటి. ఇది ఎంతో విజయవంతమయిందంటే, ఇటువంటి విందు ప్రతియేట జరపడం పరిపాటిగా మారింది. ఈ సమావేశాలలో ప్రపంచంలోని అన్ని ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులు ఒకరితో మరొకరు స్నేహం కుదుర్చుకునేవారు. విద్యార్థులు తమ మాతృదేశాలకు తిరిగి వెళ్ళిన తరువాత కూడా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా వారిమధ్య స్నేహం కొనసాగుతూ వుంది. ఈ విందు సందర్భంలోనే స్థానిక కుటుంబాల వారు విద్యార్థులను "పెంచుకొనడం", విద్యార్థులు "పెంపుడు పోవడం" జరుగుతూ వుంటుంది. ఈ పద్ధతి ప్రకారం ప్రతి విద్యార్థీ తాను స్వేచ్ఛగా వెళ్ళి వస్తూవుండడానికీ, తన స్నేహితులను తీసుకుపోతూవుండడానికీ ఒక ఇల్లు లభిస్తుంది. ఆ విద్యార్థి శని, ఆదివారాలు తమతో కులాసాగా గడిపి పోవడానికిగాను ఆ కుటుంబంవారు తరచు ఆహ్వానిస్తూ వుంటారు.

ఆ కార్యక్రమంలోని ముఖ్యవిశేషం స్కూళ్లు ప్రారంభమయ్యే కొత్తలో విద్యార్థులందరూ ఒక సాయంత్రం సమావేశం కావడం. ఇలాంటి సమావేశాలవల్ల విదేశ విద్యార్థులు అమెరికన్ విద్యార్థులతో కులాసాగా పరిచయం చేసుకొని స్నేహం ఏర్పరచుకొనడానికి అవకాశం ఏర్పడుతున్నది. ఇటువంటి సమావేశాలు కూడా ఏటేటా జరుగుతున్నవి.

చుట్టుపట్లనున్న పెద్దపెద్ద నగరాలకు విద్యార్థులు పోయి చూసి వస్తూవుండడం ఒకటి ఎక్కువ అవుతున్నది. ఇటువంటి పర్యటనపట్ల విద్యార్థులు విశేషమైన ఆసక్తి చూపుతున్నారు. ఈ సంవత్సరంలో ఇలా వీరు పర్యటించిన నగరాలలో డెట్రాయిట్ ఒకటి. మోటారుకారుల ఉత్పత్తి విషయంలో అమెరికా ముఖ్యపట్టణం డెట్రాయిట్. పదిహేను మంది విద్యార్థులు ఆ నగరానికి వెళ్ళి అక్కడి చాలా కుటుంబాలవారి అతిథులుగా శని, ఆదివారాలు గడిపి వచ్చారు. అక్కడ వుండగా వారు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలను కొన్నిటిని, కళా ప్రదర్శనాలయాలను, మత సంస్థలను సందర్శించారు. అనేకమైన విందు వేడుకలలో ఆతిథ్యం పొందారు.

పరాయి దేశంలో వుండి చదువుకుంటున్న ఆ విద్యార్థులకు కొత్త ఏమీ అనిపించకుండా వుండేటందుకు రూపొందించబడిన కార్యక్రమంలో ఇంకా ఈ దిగువ అంశాలుకూడా వున్నవి: ఉపాధ్యాయవర్గంవారిచ్చే అనేకమైన ఆతిథ్యాలు, విద్యార్థులు, తదితరులు ఏర్పాటుచేసే విందులు, శని, ఆదివారాలలో జరిపే విహారాలు. విద్యార్థులు తమ తీరిక సమయాలను వినియోగించుకుని కొత్తకొత్త వారితో చిరకాల స్నేహం ఏర్పరచుకొనడానికిగాను ఇంకా ఇతరమైన కార్యక్రమాలు కూడా వున్నవి.

వీటన్నిటినీ వివిధజాతులు, వివిధమతాలు, సంప్రదాయాలకు చెందినవారు ఒకరిని మరొకరు మరింతగా అవగాహనచేసుకొనడానికిగాను జరుగుతున్న ప్రయత్నమిది అనవచ్చు. ఇంతవరకు జరిగినదానినిబట్టి చూస్తే ఈ ప్రయత్నం చాలా విజయవంతమయిందనే చెప్పాలి.

ఆర్థికాభివృద్ధి సాధన విధి

తీర్మానానికి సమితి ఆర్థిక సంఘం ఆమోదం

జెనీవా, ఆగస్టు 6—ఆర్థికాభివృద్ధి సాధనకై ఐక్యరాజ్యసమితి ఒక ప్రత్యేక నిధిని స్థాపించాలనే తీర్మానాన్ని సమితి ఆర్థిక, సాంఘిక వ్యవహారాలసంఘం నేడిక్కడ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని బ్రిటన్, అమెరికాలు ప్రతిఘటించాయి.

ఈ నిధిని [illegible] అభిప్రాయాలను తెలుపవలసిందిగా ఈ తీర్మానంలో ప్రపంచ ప్రభుత్వాలు కోరబడ్డాయిగూడా.

ప్రపంచ [illegible] ఆయుధ వివర్ధన [illegible] ఇటువంటి నిధి స్థాపన [illegible] బ్రిటన్, అమెరికాలు [illegible] ప్రతిపాదనను [illegible] కాని, రష్యా దీనిని బలపరిచింది.

దక్షిణ రైల్వే

ఆడి కృత్తిక, తెప్ప ఉత్సవాలకు

తిరుత్తణి దర్శించండి

8-1955 నుండి 13-8-1955 వరకు

ప్రధానమైన రోజులు

- బుధవారం 10-8-1955
- గురువారం 11-8-1955

ఉత్సవం - గురువారం 11-8-55
నుండి శనివారం వరకు 13-8-55

ఈ తేదీలలో జరిగే ఆడికృత్తిక ఉత్సవాలలో ప్రధానమైన రోజులలో వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ క్రింది స్టేషనులనుండి తిరుత్తణికి మూడవ తరగతి తిరుగు ప్రయాణపు టిక్కెట్లు జారీచేయబడును.

మద్రాసు సెంట్రల్ అండ్ సిటీ బుక్కింగు ఆఫీసులు.	బెంగుళూరు సిటీ
[illegible]	బెంగుళూరు కంటోన్మెంటు అండ్ సిటీ బుక్కింగు ఆఫీసులు.
[illegible]	బెంగుళూరు ఈస్టు
[illegible]	గూడూరు
[illegible]	కాళహస్తి
[illegible]	తిరుపతి ఈస్టు
[illegible]	పాకాల (వయా రేణిగుంట)
[illegible]	వెంకటగిరి
[illegible]	చిత్తూరు (వయా కాట్పాడి-అరక్కోణం)
[illegible]	పుత్తూరు
[illegible]	తిరువళ్లూరు
[illegible]	వాలాజారోడ్డు
[illegible]	రాణీపేట
[illegible]	కాట్పాడి
[illegible]	వెల్లూరు టవున్ బుక్కింగ్ ఆఫీసు
[illegible]	గుడియాత్తం
[illegible]	మాయిల్ పట్టి
[illegible]	ఆంబూర్
[illegible]	వాణియంబాడి
[illegible]	జోలార్ పేట
[illegible]	ఓర్ గామ్

తిరుగు ప్రయాణపు టిక్కెట్లు 9-8-1955 నుండి 12-8-1955 వరకు జారీ చేయబడును.

తిరుగు ప్రయాణము, టిక్కెట్టు జారీచేసిన రోజుతో కలుపుకొని, ఆనాటి నుండి 4 వ రోజు అర్ధరాత్రికి పూర్తికావలెను.

ప్రయాణీకుడు ప్రయాణం చేయదలచిన రైలుకు ఆధారంగా (మెయిల్/ఎక్స్‌ప్రెస్ లేదా మెయిల్/ఎక్స్‌ప్రెస్, మరియు సాధారణ, లేదా ప్రయాణం పాడు సాధారణ) 3 వ తరగతి ఒకే వైపు ప్రయాణపు ఛార్జీలకు $1\frac{1}{2}$ రెట్లు ఈ తిరుగు ప్రయాణపు టిక్కెట్టుల ఛార్జీ లెక్కగట్టబడతాయి.

మూడేళ్లకు పైబడి, మరియు 12 ఏళ్ల లోపు వయస్సుగల పిల్లలకు సగం ఛార్జీ. ప్రయాణము మధ్యలో ఎక్కడా ఆగరాదు.

ప్రయాణీకులను చేరవేయడానికి ప్రత్యేక సదుపాయాలు

ఉత్సవాల సమయంలో మద్రాసు సెంట్రల్ నుండి, కాట్పాడినుండి తిరుత్తణికి ప్రత్యేక రైళ్లు నడుపబడును.

వీటితోడు ప్రయాణీకులను చేరవేయటానికి అవసరాన్నిబట్టి ఆర్కోణం-తిరుత్తణి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపబడును.

వలసిన ఇతర వివరములకు సంబంధించిన స్టేషన్ మాస్టర్లను విచారించవచ్చును.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు.

దక్షిణాఫ్రికా భారతీయులు

ఆదివాసుల సుహృద్భావాన్ని చూరగొనడం అవసరమని ప్రధాని పండిట్ నెహ్రూ ఉద్బోధ

న్యూఢిల్లీ, ఆగస్టు 6 —

దక్షిణాఫ్రికాలో స్వార్థ ప్రయోజన సాధనకై ఆదివాసులను పీడించుకొని బతుకుతున్న వారిలో భారతీయులు కూడా వున్నారనీ, భారతీయులు ఇతరులను తమ ప్రయోజనాలకై వినియోగించుకొంటున్నారనే మాట నిజం కారాదని ప్రధాని పండిట్ నెహ్రూ నేడు యిక్కడ పేర్కొన్నారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆఫ్రికన్ శాఖకు, ఆఫ్రికా సంఘానికి ప్రారంభోత్సవం జరుపుతూ ఆయన యింకా ఇలా అన్నారు:

"దక్షిణ ఆఫ్రికాలో ప్రజలు-అంటే ఆఫ్రికనుల సద్భావాన్ని చూరగొనగలిగినంత కాలం భారతీయులు అక్కడనే వుండాలని మేము కోరుతున్నాం. ఆ సద్భావాన్ని నిలుపుకోలేకపోయిన పక్షాన వారు ఎంత త్వరలో తిరిగి వస్తే అంత మంచిది. భారతీయులలో దాత్యధికులమనే భావం ఎంత మాత్రం వ్యాపించరాదనే మా అభిప్రాయం.

"ఆఫ్రికా ఎన్నటికీ జడమై వుండదనీ, అక్కడ మార్పు రాగలదని నేను గట్టిగా చెప్పగలను. ఈనాడు అతి ముఖ్యమైన సమస్యలుగా భావించబడుతున్నవాటిలో ఆఫ్రికా ఒకటి. ఈ సమస్యను పూర్తిగా గ్రహించాలంటే ఆఫ్రికనుల హృదయాలనే గాక, వారి కోర్కెలనుకూడా మనం గ్రహించవలసి వున్నాము.

"తూర్పు, పశ్చిమ, మధ్య ఆఫ్రికాలు నేడు కల్లోలితపరిస్థితిలో వున్నవనడానికి సందేహం లేదు. ఈ మూడు ప్రాంతాలలోని పరిస్థితులు, సమస్యలు వేరుకావచ్చు. కాని, కల్లోలితమై వుండడం మటుకు నిజం. ఆఫ్రికన్ ప్రజలు మానసికంగానేమి, శారీరకంగానేమి యాతనలు పడుతున్నారు.

"ఏళ్లతరబడిన ఆఫ్రికన్ ప్రజలపట్ల అనుసరించబడుతున్న విధానాలను చూస్తే, మానవజాతిలో మిగిలినవారంతా దానికి 'ప్రాయశ్చిత్తం' చేసుకోవడం అవసరమనే భావం నాకు కలుగుతూవుంది.

"ఢిల్లీ విశ్వవిద్యాలయాధికారులు మొత్తం ఆసియాలో ప్రథమంగా ఆఫ్రికన్ శాఖ ఏర్పాటు చెయ్యడాన్ని అభినందిస్తున్నాను. ఆఫ్రికాను గురించి అన్ని విధాల సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, చారిత్రక సమస్యలతో సహా భారత ప్రజలు తెలుసుకోవడం అవసరమన్న సంగతి అందరు గుర్తించినదే కావచ్చు. కాని ఈ చర్య చాలాకాలం క్రిందటనే ఎందుకు తీసుకొనబడలేదా అని నేను ఆశ్చర్యపడుతున్నాను.

"ఆఫ్రికనులు ఎదుగుబొదుగు లేకుండా వుండాలనడంలో అర్థంలేదు. భావికాలంలో ఏమి జరుగుతుందో నేను ఊహించలేను కాని, మార్పు తథ్యమని మాత్రం ధాటిగా చెప్పగలను.

"ఈ మార్పు శాంతియుతంగానే సంభవించగలదు. అప్పుడే ఆది ఆఫ్రికాలోని ఒక ప్రాంతంలో సంభవిస్తున్నది కూడా. అది యితర ప్రాంతాలకు తప్పకుండా వెలయగలదు. ఆఫ్రికాలో జరుగుతున్నది రాజకీయ సంఘర్షణ మాత్రమే గాక జాతి సంఘర్షణ కూడా కావడంవల్లను ఆ సంఘర్షణ సందర్భంగా రక్తపాతం సంభవిస్తూ వుండడంవల్లను నాకుఅమితమైన ఆందోళన కలుగుతూవుంది.

"యూరోపియన్ దేశాలు అనుసరిస్తున్న కొన్ని విధానాలు ఆఫ్రికాలో ప్రజలకు కష్టనష్టాలను తెచ్చిపెట్టడంవల్ల తమ చిక్కు పరిస్థితికి కారణమైన ఆ దేశాలంటే ఆఫ్రికన్ ప్రజలు భయపడడం సహజం. స్వాతంత్ర్యం కోసం పోరాడి, కొన్ని ఆదర్శాలతో వ్యవహరిస్తున్న ఇండియాపట్ల ఆశాభావంతోను, స్నేహభావంతోను వారు తమ దృష్టిని సారించడం కూడా సహజమే.

"గాంధీజీ అపూర్వ వ్యక్తిత్వం ఆఫ్రికా ప్రజల నాకర్షించింది. అయితే, ఆఫ్రికాలోని ప్రజలందరు ఇండియాపట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి వున్నారని తలపోయరాదు. ఇండియాపట్ల వారి మనస్సులలో భయసందేహాలు కలవు. అవి విజంగా సహేతుకం కావనే నేను విశ్వసిస్తున్నాను. అయితే, ఆర్థికంగా ఇండియా ఆఫ్రికాను తన ప్రయోజనాలకై వినియోగించుకోవచ్చుననే భయం కొందరికి కలదు.

"అది కేవలం వివాదాస్పదమైనది. ఇటువంటిది ఎన్నటికీ సంభవించనేరదు అని ఎంగిత వారికి కూడా తెలియువిది కాదు.

"భావి కాలానికి ఆఫ్రికా సామాన్యమైన అంశంకాదు. దానిలో అత్యధిక ప్రాధాన్యం వున్నది. ఆఫ్రికాను గురించి మీరు తెలుసుకోవాలంటే చాలా వెనుకబడి వున్న దేశాన్ని గురించి ఎందుకు తెలుసుకోవాలనే గర్వభావంతోగాక కొంత సమభావంతో నే అందుకు యత్నించాలి. ఆఫ్రికా చరిత్ర గొప్పది, దాని సంస్కృతి కూడా శతాబ్దాల నాటిదైన శ్రుతమైనట్టిది".

దీనికి ముందు పండిట్ నెహ్రూ హిందీలో మాట్లాడుతూ ఆఫ్రికన్ విద్యార్థులపట్ల వివక్షత చూపబడుతున్నట్లు కొన్ని ఫిర్యాదులు వచ్చినవనీ, ఈ వైఖరి భారతీయ విద్యార్థులకు ఎంతమాత్రం తగదనీ, దీనిపరిణామం ఆఫ్రికాలోని భారత ప్రజలపై ప్రసరించగలదనీ ఆయన అన్నారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ జి. ఎస్. మహాజనీ ప్రధాని పండిట్ నెహ్రూకు స్వాగతమిస్తూ ఆఫ్రికన్ శాఖలో ఆఫ్రికన్ విద్యార్థులు చేరగలగడానికి స్కాలర్‌షిప్ లివ్వబడడం అవసరమని పేర్కొన్నారు.

ఈ శాఖ భారతీయ ఆఫ్రికన్ విద్యార్థులు ఒకరినొకరు గ్రహించడానికి విశేషంగా తోడ్పడగలదనే తాను ఆశిస్తున్నాననీ ఆ శాఖకు ఏర్పాటుచేసిన ముఖ్యపేపర్ వైట్ అన్నారు.

ఫ్రెంచి ప్రధాని ఫారే మొరాక్కో ప్రయాణం

అక్టోబర్ మాసారంభంలో

పారిస్, ఆగస్టు 6 — ... ఫ్రెంచి ... మొరాక్కో సుల్తాన్ ... అక్టోబర్ మాసారంభంలో మొరాక్కోకు వెళ్లగలనని ఫ్రెంచి ప్రధాని ఎడ్గార్ ఫారే నేడిక్కడ ప్రకటించాడు.

నేషనల్ అసెంబ్లీ (పార్లమెంటు)లో తన ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ ఒక ప్రకటన చేసినప్పుడు ఫ్రెంచి ప్రధాని ఈ విషయం వెల్లడించాడు.

ఫ్రెంచి మొరాక్కోలో పరిస్థితిని గురించి ముచ్చటిస్తూ, జూన్ నెలలో అక్కడ విప్లవకారులు 805 సార్లు దాడులు జరిపారనీ, ఒక్క నెలలో వారు ఇన్ని దాడులను ఎప్పుడూ జరిపి వుండలేదనీ వివరించి, ప్రాన్సు బెదిరింపులకు నొత్తన్యాలకు భయపడి లొంగిపోదని ఆయన స్పష్టంచేశాడు.

త్రైపేకు బ్రిటన్ ఆక్షేపణ

"ఇంచి వెల్స్" నౌకపై దాడి సందర్భంగా

త్రైపే (ఫార్మోజా), ఆగస్టు 6 — పూర్వరేవువద్ద బుధవారంనాడు బ్రిటిష్ రవాణా నౌక "ఇంచివెల్స్"పై బాంబులు వేసినందుకు బ్రిటన్ చైనీస్ నేషనలిస్టు ప్రభుత్వానికి తీవ్రమైన ఆక్షేపణ తెలిపినట్లు యిక్కడి బ్రిటిష్ కాన్సలేట్ వర్గాలవారు నేడు అన్నారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 5 — దేశంలో ఉద్దేశిస్తున్న రెండవ డి. డి. టి. ఫ్యాక్టరీని తిరువాన్కూరులోని ఫెరిసైజర్సు అండ్ కెమికల్సు కంపెనీకి దగ్గరగా నెలకొల్పాలన్న ప్రతిపాదన కలదని ఉత్పత్తిశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర నేడు లోక్‌సభలో చెప్పారు.

అణుశక్తితో నడపబడే నౌకలు, విమానాలు

రేడియో ధార్మిక శక్తిని వ్యాపింపజేయువచ్చు

లండన్, ఆగస్టు 6 —

పరమాణుశక్తి సహాయంతో నడపబడే విమానాలు, నౌకలు అవి ప్రయాణం చేసే దారిపొడుగునా ప్రాణహానికరమైన రేడియో ధార్మికశక్తిని వ్యాపింపజేయవచ్చునని నేడిక్కడ ప్రపంచ విజ్ఞానశాస్త్రజ్ఞుల మహాసభలో ప్రతినిధులు హెచ్చరిక చేశారు.

ప్రముఖ ఆస్ట్రేలియన్ అణుశాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ మార్క్ ఓలిఫాంట్ పరమాణు శక్తి వినియోగంపై ఒక అంతర్జాతీయ ప్రణాళిక రూపొందించబడాలని ప్రతిపాదిస్తూ, పరమాణుశక్తితో నడపబడే ఇంజన్లు అమర్చబడిన విమానాలు ఎగురుతున్నప్పుడు ఆ ఇంజన్లనుంచి రేడియో ధార్మికశక్తి ప్రసరించకుండా నివారించజాలవనీ, అటి విమానాలు నేలకు కూలిపోయినప్పుడు ఆ ప్రాంతం చుట్టూ రేడియో ధార్మికశక్తి వ్యాపించవచ్చుననీ స్పష్టంచేశాడు.

ఈ విధంగానే పరమాణుశక్తితో నడపబడే పోతలు కూడా అవి లంగరువేసే రేవులను రేడియో ధార్మిక శక్తితో విషపూరితం చేయవచ్చు.

రేడియో ధార్మికశక్తి గల పదార్థాలన్నీ ధార్మికశక్తి పైకి వ్యాపించడానికి వీలులేని సురక్షితమైన పేటికలలో వుంచబడేటట్లు అన్ని ప్రభుత్వాలు కూడా తగు కట్టుదిట్టం చేయాలని ఆయన సూచించాడు.

ఆస్ట్రేలియా విధ్వంసక శక్తిని గురించి, పరమాణుశక్తి శాంతికాల వినియోగాన్ని గురించి కూలంకషంగా పరిశీలన జరపబడాలని ఆయన ప్రతిపాదించాడు.

వచ్చే యేడు ప్రపంచశాస్త్రజ్ఞుల మహాసభ హేగ్‌లో జరిగేనాటికి ఈ పరిశీలన పూర్తి అయి దానిపై సమగ్రమైన ఒక నివేదిక రూపొందించబడగలదని తాను ఆశిస్తున్నానని తెలియజేశాడు.

వసుధైక ప్రభుత్వస్థాపనకై కృషిచేస్తున్న ప్రపంచ పార్లమెంటరీ ప్రతినిధుల సంఘం ఆధ్వర్యం క్రింద ఏర్పాటుచేయబడిన ఈ ప్రపంచ విజ్ఞానశాస్త్రజ్ఞుల మూడు రోజుల మహాసభ నేటితో పరిసమాప్తమైంది.

"యుద్ధం నిష్ప్రయోజనకరం"

యుద్ధం ద్వారా తమ లక్ష్యాలను సాధించు కొనజాలమని అంగీకరిస్తూ ప్రపంచ ప్రభుత్వాలన్నీ కూడా బహిరంగంగా ప్రకటనలు చేయాలని కోరుతూ ఈ మహాసభ నేడు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ తీర్మానం ఆమోదించబడగానే సభలోని వారందరు-కమ్యూనిస్టులు, నాన్-కమ్యూనిస్టులు కూడా—చాలాసేపు హర్షధ్వానాలు చేశారు.

పరమాణుశక్తి ప్రయోగంవల్ల కలగగల ప్రమాదాలను గురించి చర్చించడానికి ఈ మహాసభ ఏర్పాటు చేసిన వివిధ ఉపసంఘాలు ఏకం చేయబడి, బ్రిటిష అణుశాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ ఇ. రా. టి. బ్లాకెట్ సహా మంత్ర వాటి నివేదికలు సమన్వయించబడి, ఒక సమగ్ర నివేదిక రూపొందించబడగలదు. విమ్మట ఆ నివేదిక ప్రపంచంలోని సభ్యులకు, సంస్థలకు అభిప్రాయంకొరకు, సహకారం కొరకు పంపబడుతుంది.

ఆస్ట్రేలియా వినియోగానికి నాపులేని పద్ధతి, మానవజాతి శ్రేయోభివృద్ధి దృష్ట్యా మాత్రమే పరమాణుశక్తి వినియోగానికి అనువుగా రాజకీయ పేత్తలు, పరిపాలకులు అంతర్జాతీయ ఒడంబడికలను చేసుకోవడానికి ఈ సమగ్ర నివేదిక పూర్తిగా తోడ్పడగలదనడంలో కెట్టి సందేహం లేదు.

రేడియో ధార్మికశక్తి తెచ్చిపెట్టగల ప్రమాదాలను గురించి తాను రూపొందించిన్నప్పి సివేదికను ఈ మహాసభ ఉపసంఘానికి ఉపయోగార్థం సమర్పించడానికి బ్రిటిష మెడికల్ రిసెర్చి కౌన్సిల్ నాగానంద వేసింది.

ఈ రకి ది విషయాలపై ప్రపంచవ్యాప్తంగా సమాచారం సేకరించబడుతుంది: అణుశస్త్రాల నిర్మాణంలో శక్తి విడుదలలు; మనుష్యులపై, జంతువులపై, పంటలపై వాటి ప్రభావం ఎలి [illegible]

భారతీయ విద్యార్థిని సూచన

వసుధైక ప్రభుత్వం స్థాపించబడాలనీ, ఇప్పుడు అణ్వస్త్రాల నిర్మాణానికై వెచ్చింపబడుతున్న ధనం వెనుకబడ్డ దేశాల అభివృద్ధికై కేటాయించబడాలనీ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థిని మిస్ నందిని మెహతా నేడు సూచించింది.

రేడియో ధార్మికశక్తి విషఫలితాలు

సమితికి అమెరికా సూచన

న్యూయార్కు, ఆగస్టు 4 — అణ్వస్త్రాలు ప్రేల్చబడినప్పుడు వెలువడే రేడియో ధార్మికశక్తి మానవులకు సోకినప్పుడు వారి ఆరోగ్యంలో కలగగల అనర్థకర పరిణామాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రోడీకరించవలసిన అగత్యాన్ని గురించి మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చించాలని అమెరికా నేడు సూచించింది.

వచ్చే నెలలో ప్రారంభం కానున్న జనరల్ అసెంబ్లీ దశమ సమావేశపు కార్యాలిక ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చవలసిందిగా తాను సమితి ప్రధాన కార్యాలయానికి నేడు విజ్ఞప్తిచేసినటు అమెరికన్ శాశ్వత ప్రతినిధి మిస్టర్ హెన్రీ కాబట్‌లాడ్జి ప్రకటించాడు.

అల్జీరియాలో అత్యవసర పరిస్థితి

మరి ఆరుమాసాలు గడువు పొడిగింపు

పారిస్, ఆగస్టు 4 — అల్జీరియాలో అత్యవసర పరిస్థితిగడవును మరి ఆరు మాసాలపాటు పొడిగించడానికి అనుమతించే బిల్లును ఫ్రెంచి రిపబ్లిక్ కౌన్సిల్ (ఎగువశాసనసభ) నేటిరాత్రి ఆమోదించింది.

బిల్లు అనుకూలంగా 238 వోట్లు, వ్యతిరేకంగా 75 వోట్లు వచ్చినవి.

ఫ్రెంచి నేషనల్ అసెంబ్లీ ఈ బిల్లును జూలై 29 వ తేదీనే ఆమోదించింది.

న్యూయార్కు, ఆగస్టు 4 — మిత్రరాజ్యసమితి ధర్మకర్తృత్వ సంఘానికి చెందిన దరఖాస్తుల పరిశీలన సంఘం నేడు ఇండియా ప్రతినిధి శ్రీ రిషికైలాస్‌ను క్రొత్త అధ్యక్షునిగా ఎన్నుకొంది.

భారత దేశంలో చేతితో తయారైన వస్తువుల మార్కెట్ హెల్సింకీ. సీటిలి (యునైటెడ్ స్టేట్సు) లలో ఈ అరిని సంవత్సరంలో ప్రదర్శించబడతాయి. అఖిలభారత చేతి ఎనుముల సంస సీటిలిలో జరిగే వస్తు ప్రదర్శనలో పాల్గొనను. ఇది తెలియపరిచారు.

లంక భారతీయులకు పౌరసత్వ ప్రదానం

దరఖాస్తుల ఉపసంహరణ మాట నిజం కాదని స్వతంత్ర సభ్యుని ప్రకటన

(ఆంధ్ర పత్రిక విలేకరి)

కొలంబో, ఆగస్టు 5 — లంక పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకొన్న భారతీయులలో చాలమంది తమ దరఖాస్తులను ఉపసంహరించుకొన్నారనే ప్రభుత్వసభ్యుల ఆరోపణ నిరాధారమైనదని స్వతంత్ర సభ్యుడు శ్రీ సి. సుందరలింగం నేడు ప్రతినిధులసభలో పేర్కొన్నాడు.

రిజిస్ట్రేషన్ శాఖ పెక్కుమంది దరఖాస్తుదారుల తప్పు చిరునామాలు వ్రాసిన లేఖలకు జవాబులు రాకపోవడంతో వాటిని తిరస్కరించిందని, లంక ప్రభుత్వం పౌరసత్వం సమోదు కార్యక్రమం న్యాయ సమ్మతంగా జరగడంలేదన్న ఇండియా ఆరోపణ సహేతుకమైనదని అంకెలే తెలుపుతున్నవనీ ఆయన అన్నారు.

సర్ జాన్ కొటెలావాలా 1953 అక్టోబర్ 19 వ తేదీన ప్రధాని పదవిని స్వీకరించిన పిదప 7,230 మందికి మాత్రమే పౌరసత్వం ఇవ్వబడిందనీ, 1954జనవరినుంచి1955మేనెలాఖరులోపుగా 107,673 దరఖాస్తులు తిరస్కరించబడ్డవనీ, 1953 సంవత్సరాంతం వరకు మిస్టర్ డడ్లీసేనానాయకే ప్రధానిగా వున్న కాలంలో 26,359 దరఖాస్తులు ఆమోదించబడగా 25,796 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయనీ, శాసనం సమోదుచెయ్యడానికి గాక చెయ్యకుండా వుండడానికే నిర్దేశించబడిందని కూడా ఆయన అన్నాడు.

ఎంతమంది తమ దరఖాస్తులను ఉపసంహరించుకొన్నారో తెలుపవలసినదని మిస్టర్ జి. జి. పొన్నంబలం కోరగా తనకు వ్యవధి కావాలని ప్రధాని అన్నాడు.

హోం మంత్రి మిస్టర్ ఎ. రత్నాయకే ప్రసంగిస్తూ మాజీ ప్రధాని మిస్టర్ డి. సేనానాయకే 50,000మందికి భారతీయులకుమాత్రమే పౌరసత్వం యివ్వబడగలదని వాగ్దానం చేశాడనీ, భారతీయులు లంకతోటలలో పనిచెయ్యడానికై తాత్కాలికంగా వచ్చినవారు మాత్రమేననీ అన్నాడు.

ట్రోట్‌స్కైట్ నాయకుడు డాక్టర్ ఎన్. ఎం. పెరీరా ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు విధించిన నిబంధనలకు అనుగుణంగానే పౌరసత్వం దరఖాస్తుల పరిశీలన జరగాలనీ, యింతమందికి మాత్రమే పౌరసత్వం యివ్వాలనే నియమం లేదనీ అన్నాడు.

లంక తోటలలో పనిచేసేవారు తాత్కాలికంగా వుండడానికి వచ్చినవారు కాదనీ, స్థిరపడిపోయిన వారేననీ, లంక ప్రభుత్వంచే పౌరసత్వం, ఇండియాచే ఇండియా పౌరసత్వం నిరాకరించబడేవారి పరిస్థితి తనకు ఆందోళన కలిగిస్తున్నదనీ శ్రీ ఎస్. పి. వైద్యలింగం అన్నాడు.

పౌరసత్వం దరఖాస్తుల పరిశీలనలో ఎక్కువగా విలంబన జరుగుతూ వున్న మాట వాస్తవమేననీ, ఎస్టేట్ సూపరింటెండెంటుల నుంచి దరఖాస్తులకు సంబంధించిన వివరాలు తెలియడానికి ఎక్కువకాలం పట్టుతూ వున్నదనీ, లంక ప్రధాని సర్ జాన్ కొటెలావాలా అన్నాడు.

రిజిస్ట్రేషన్ శాఖ 237,034 దరఖాస్తులు అందినవనీ, 28,775 దరఖాస్తుల పరిశీలన యింకా జరుగుతున్నదనీ, 165,885 దరఖాస్తుల పరిశీలన పూర్తిఅయినదనీ ఆయన అన్నాడు.

33,605 మంది పౌరులకు సంబంధించిన 10,932 దరఖాస్తులు ఆమోదించబడినవనీ, వీటిలో ఆక్షేపణలు తెలియజేయబడినవి పోను 9,880 దరఖాస్తులు ఆమోదించబడినవనీ 40,343 దరఖాస్తులు తిరస్కరించబడినవనీ కూడా సర్ జాన్ కొటెలావాలా అన్నాడు.

146 దరఖాస్తుల ఆమోదం

న్యూఢిల్లీ, ఆగస్టు 5 — ఈ సంవత్సరం జనవరినుంచి మేవరకు లంక ప్రభుత్వం భారతీయుల పౌరసత్వ దరఖాస్తులను 146 టిని ఆమోదించిందనీ, 11,916 దరఖాస్తులను ఇదే సమయంలో తిరస్కరించిందనీ నేటి లోక్‌సభ సమావేశంలో మిస్టర్ సాదత్ అలీఖాన్ అన్నాడు.

బ్రిటిష్ వనిత అదృశ్యం

కలకత్తా, ఆగస్టు 6 — ఇక్కడికి పదిమైళ్ల దూరంలోవున్న బిర్లా లోకోమోటివ్ ఫ్యాక్టరీలో బ్రిటిష్ ఫోర్‌మన్ ఎర్నెస్ట్ డిక్సన్ భార్య మిసెస్ ఎడ్నా మేరీ డిక్సన్ విచిత్రంగా అదృశ్యమై పోయింది. ఈమె వయస్సు 34 సంవత్సరాలు బ్రిటిష్ వనిత.

ఆగస్టు 3 వ తేదీ సాయంత్రం 4 గంటలకు కిందటిసారి కనుపించింది తర్వాత ఆమె జాడలేదు.

ఆమె ఆచూకీ చెప్పినవారికి తగినంత బహుమాన మివ్వగలనని ఆమె భర్త ఎర్నెస్ట్ డిక్సన్ నేడు ప్రకటించాడు.

ప్లాస్టిక్ వస్తువుల ఎగుమతిని ప్రోత్సహించడానికి ఒక ఎగుమతుల పెంపుదల సంస్థ నెలకొల్పబడింది. ఆ సంస్థ భారత కంపెనీల శాసనం క్రింద రిజిస్టరు చేయబడింది.

సృత్ స్టానిస్ట్రీట్‌వారి

చికెన్ చిక్కబట్టిన ఎసెన్స్

జబ్బుతో చిక్కినవారు కోలుకోడానికి

రత్నపురుషవేషాం

బంగారు చేర్చబడినది. మేహము, వికారం, అత్యుష్ణము, పాండుకామెరిక, కాళ్లతిమ్మిరి, ఇతర నరములకు సంబంధించినవ్యాధులు, మూత్రవ్యాధులు మొదలగువానిని హరించి బలమును, కాంతిని ఇచ్చును. రెండు దబ్బాల దాదులు.

20 తు. డబ్బా రు. 3-12-0 వి. పి 1/-

ఇండియన్ మెడిసన్ హౌస్,
లక్ష్మీటాకీసు రోడ్డు-విజయవాడ-2

ఆంధ్ర ప్రభుత్వం
విద్యుచ్ఛక్తి శాఖ
అమ్మకం నోటీసు

విద్యుచ్ఛక్తి శాఖకు చెందిన పేర్కొన్న పవర్ కేంద్రాలలోని సెకండ్‌హాండ్ డీజిల్ జనరేటింగ్ సెట్లను కొనుక్కొని, తీసుకొనిపోయే నిమిత్తం సీలువేసిన టెండర్లు 16-9-1955 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపుగా స్వీకరించి, అదే సమయంలో ఏకరైనా టెండరుదార్లు వుండగోరితే వారి సమక్షంలోనే తెరువబడును. అమ్మకం షరతులు, సెట్లు అవి వున్నచోట్లు వివరాలు యీ దిగువ సంతకం చేసినవారికివ్రాసి పొందవచ్చు.

టి నారాయణరావు,
సూపరింటెండింగ్ ఇంజనీరు
సెక్రటరీ (ఎలక్ట్రికల్)

20 రట్లాండ్ గేట్, నుంగంబాకం,
మద్రాసు 6. ఫోన్ 55688.

నూటికి నాలుగు రూపాయల వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం ఋణాలు 1967

ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం	రు. 250 లక్షలు జారీచేసేధర	నూటికి రు.	99- 8-0
బీహారు ప్రభుత్వం	రు. 150 లక్షలు జారీచేసేధర	నూటికి రు.	99- 0-0
బొంబాయి ప్రభుత్వం	రు. 600 లక్షలు జారీచేసేధర	నూటికి రు.	100-0-0
హైదరాబాదు ప్రభుత్వం	రు. 200 లక్షలు జారీచేసేధర	నూటికి రు.	99- 0-0
మధ్యప్రదేశ్ ప్రభుత్వం	రు. 100 లక్షలు జారీచేసేధర	నూటికి రు.	99- 8-0
మద్రాసు ప్రభుత్వం	రు. 700 లక్షలు జారీచేసేధర	నూటికి రు.	99-12-0
మైసూరు ప్రభుత్వం	రు. 275 లక్షలు జారీచేసేధర	నూటికి రు.	99- 0-0
సౌరాష్ట్ర ప్రభుత్వం	రు. 200 లక్షలు జారీచేసేధర	నూటికి రు.	99- 0-0
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం	రు. 600 లక్షలు జారీచేసేధర	నూటికి రు.	99- 8-0
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం	రు. 500 లక్షలు జారీచేసేధర	నూటికి రు.	100-0-0

1955 ఆగస్టు 16 వ తేదీన ఋణసేకరణ పత్రాల సేకరణ ప్రారంభమై 1955 ఆగస్టు 31 వ తేదీవరకు గాని లేదా ఈలోగా నే ఇవ్వజూపుపూర్తిగా ఋణం సేకరించబడి అప్పుడు వెంటనే ప్రకటించబడకుండనే ఋణసేకరణ నిలిపివేయబడుతుంది.

ప్రతి ఋణానికి 1955 సెప్టెంబరు 1 వ తేదీనుంచి వడ్డీ యివ్వబడుతుంది. ... దరఖాస్తు పెట్టిన లగాయితు 1955 ఆగస్టు 31 వ తేదీవరకు ఋణదాతలు రావలసిన వడ్డీ నూటికి 4 రూపాయలవడ్డీతో క్రొత్త సెక్యూరిటీలు జారీచేసేటప్పుడు ఋణదాతలకు లెక్కకట్టి ఇవ్వబడుతుంది.

పైన వివరించబడిన అన్ని ఋణాలను స్టాక్ రూపంలో గాని లేదా ప్రామిసరీ నోట్ల రూపంలో గాని ఋణం ఇవ్వవచ్చు.

1955 లో నూటికి 3 రూపాయల వడ్డీతో తీరిపోయే బొంబాయి ప్రభుత్వం ఋణం, నూటికి 3 రూపాయల వడ్డీతో 1955 లో తీరిపోయే మద్రాసు ప్రభుత్వం ఋణం, నూటికి 3 చొప్పున వడ్డీతో 1955 లో తీరే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఋణం, ఎంత కిమ్మతుకు తీసుకుంటే అంత కిమ్మతుకు ... ఋణం క్రింద మార్చబడుతుంది. నూటికి అయిదు రూపాయల వడ్డీతో 1955 లో తీరే మైసూరు ప్రభుత్వం ఋణం మొత్తం ఎంత వున్నదో అంత కిమ్మతుకు 100-8-0 ను క్రొత్త ఋణం వారు రూపాయల క్రింద కోరిన వారికి మార్చబడగలదు.

ఇలా పాత ఋణాలను క్రొత్త ఋణాల క్రింద మార్చుకొనగోరే వారికి సెక్యూరిటీల వడ్డీ 1955 ఆగస్టు 15 వ తేదీ వరకు చెల్లించబడుతుంది.

ఈ ఋణాలకు దరఖాస్తులు బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు నగరాలలోని ఇండియా రిజర్వు బ్యాంకు కార్యాలయాలన్నింటిలోను తీసుకోబడగలవు.

హైదరాబాదు, మైసూరు ప్రభుత్వాల ఋణాలు లేక ఇతర ఋణాలు ... దరఖాస్తులు ఇంపీరియల్ బ్యాంకు, బ్రాంచీలు అన్నింటిలోను, ... ప్రకటనలలోని ... దరఖాస్తులు స్వీకరించబడగలవు.

హైదరాబాదు ప్రభుత్వం ఋణం విషయంలో హైదరాబాదు స్టేట్ బ్యాంకు బ్రాంచీలలోను, హైదరాబాదు ... మైసూరు ... మైసూర్ బ్యాంకు ... సౌరాష్ట్ర ... దరఖాస్తులు స్వీకరించబడగలవు.

... దరఖాస్తులు ... కార్యాలయాలలో ... దరఖాస్తు ... లభించగలవు.

ఇదో చూడండి మెక్లీన్సు దంతాల్ని ఎంతచక్కగా శుభ్రపరుస్తుంది

ఈ మూడు టీకప్పుల్ని చూడండి! ప్రతిమ్మతింపజాలని పొద్యం కాని చాలాకఠిన సమస్యను అవి నిరూపిస్తున్నాయి. అవే పళ్లు అనుకోండి. వాని ముందుభాగాల్ని శుభ్రం చేయవచ్చు, వెనుక భాగాల్ని శుభ్రపరచవచ్చు కాని, ఆ పళ్ల మధ్యనున్న సందుల మాటేమిటి? అవి మామూలు పద్ధతిలో తోమటానికి అందేవి కావు. అత్యంత అపాయకరమైన విషక్రిములు అక్కడే దాగివుంటాయి. ఈ సమస్యను మెక్లీన్సు బహుచక్కగా పరిష్కరించింది. పళ్ల అందాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకో దలచిన వారంతా, ఎప్పటికి ప్రమాదకరమే అయిన లిపాయిడ్సును గురించి తప్పక చదివి తెలుసుకోవాలి.

మెక్లీన్సు, మామూలు పద్ధతిని తోముటలో అందని అపాయకరమైన చోట్లకు సూటిగా పారబడుతుంది.

దంతక్షయాన్ని అరికట్టుటకు అత్యంత ప్రధానమైనది అదే

మీ పళ్లమీద జారుపార ఒకటి ఏర్పడుతుంది చూడండి-దాన్నే డెంటల్ "ప్లేక్" అంటారు. అది చూపుకు అసహ్యంగా వికారంగా ఉండుట మాత్రమే కాదు-చాలా హాని కరమనికూడా దంత వైద్యులిప్పుడు నిరూపించియున్నారు.

ఆ పార ఒక భాగంలో కొన్ని కొవ్వు పదార్థాలున్నాయి. వానిని "లిపాయిడ్స్" అంటారు. ఎంత బాగా తోమినా అవేమీ పోవు. ఆ పారలోపల వెనకా ఆమ్లాలు తమ భయంకరమైన పనిని సాగిస్తూనే వుంటాయి. అవి మీ పళ్ల మెరుగును తిని వేస్తూనే వుంటాయి. ఆ దంతక్షయను అరికట్టడానికి తొలి మెట్టు అంటే, ఈ లిపాయిడ్స్ గల ప్లేకును క్రమం తప్పకుండా తొలగిస్తూనే వుండడం. కొన్ని టూత్‌పేస్టులు మీ నోటినిండా నురగనేమో కలిగిస్తాయి. ఆ నురగ సులభంగా అందే పళ్ల వెలుపలి భాగాలకు మాత్రం చేరుతుంది. కాని, తోమటానికి అందనిచోట్ల లోనే దంతక్షయ ఎక్కువగా వుంటుంది. లిపాయిడ్స్‌ని నిశ్శేషంగా తొలగించడానికి ఉన్న ఒక్కటే మార్గం అంటే, వానిని కరిగించి వేయడం. మెక్లీన్సు సూటిగా సాధించే పని కూడా అదే! ఆకార్యాన్ని మెక్లీన్స్ బహునున్నింతగా, చాలాసురక్షితంగా, అతిశీఘ్రంగా సాధించుతుంది. లిపాయిడ్స్‌ని కరిగించే సాధనం మెక్లీన్సులోనే వుంది. మామూలు తోపటంలో అందని చోట్లకిక్కా, అది సూటిగా చొచ్చుకు పోతుంది. మెక్లీన్సుయొక్క పరిమళం రమ్యంగా వుంటుంది. ఉత్తేజనం కలిగిస్తుంది. వెన్వెంటనే ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీ పళ్లు ముత్యాల్లాగ మెరుస్తాయి. దంతాలుగ నునుపు దీరుతాయి. ఎప్పటికి పరిశుభ్రంగా వుంటాయి. మెక్లీన్సును క్రమం తప్పక రోజుకు రెండు సార్లు ప్రతిరోజు వాడండి. మరి, జ్ఞాపకం వుంచుకోనండి. మెక్లీన్స్ ధావళ్యంగల దంతాలే ఆరోగ్యవంతమైన దంతాలు.

క్లోరోఫిల్ కలదిన్నీ లభిస్తుంది.

MTY 41 TEL.

ప్రత్యే విద్యా గ్రంథాలయాలు

ప్రతి రాష్ట్రంలోను ప్రారంభానికి పథకం

న్యూఢిల్లీ, ఆగస్టు 8— ద్వితీయ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేక విద్యా గ్రంథాలయాలు స్థాపించేందుకుగాను విద్యామంత్రిత్వశాఖ ఒక పథకాన్ని తయారు చేసింది. ఈ పథకాన్ని అమలు జరిపే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికా సమితి నిర్ణయించిన ప్రకారం కేంద్ర ప్రభుత్వ గ్రాంటుగా కొంత మొత్తం లభిస్తుందని నేడు లోక్ సభలో డాక్టర్ రామ్ సుభాగ్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ లిఖిత పూర్వకంగా జవాబు చెప్పారు.

1956-57 వ సంవత్సరంలో ఈ పథకం ప్రారంభించబడగలదని కూడా మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.

బీడీ పొగాకుపై ఎక్సైజు పన్ను

బీడీ పొగాకుపై విధించబడే ఎక్సైజు పన్ను వల్ల 1953-54, 1954-55 సంవత్సరాలలో 10 కోట్ల 30 లక్షలు, 9 కోట్ల 25 లక్షల రూపాయలు వచ్చినవని, బీడీ ఉత్పత్తిదారులకు లైసెన్సులు యిచ్చే పద్ధతి లేదని, పొగాకు టోకు వ్యాపారస్తులకు మాత్రం లైసెన్సులు ఇవ్వబడినవని, ఈ విధంగా లైసెన్సులు క్రింద 1953లో 14 లక్షల 10 వేలు, 1954 లో 13 లక్షల 47 వేలు వసూలయినవని లోక్ సభలో రెవిన్యూ, రక్షణ వ్యయం శాఖామంత్రి శ్రీ ఎ. సి. గుహ వెల్లడించారు.

మ్యూజియంల పునర్నిర్మాణం

మ్యూజియంల పునర్నిర్మాణం, వాటి అభివృద్ధిని గురించి భారత ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, అయితే, యింతవరకు ప్రణాళికలేవీ పరిశీలనకు అందివ్వలేదని శ్రీ బిభూతి మిశ్రా ప్రశ్నకు విద్యామంత్రి పార్లమెంటరీ కార్యదర్శి యిచ్చిన సమాధానంలో పేర్కొనబడింది.

బేసిక్ విద్య, సాంఘిక విద్యల అభివృద్ధి

బేసిక్ విద్యను, సాంఘిక విద్యను అభివృద్ధి చేయడానికి కేంద్రప్రభుత్వం 1954-55 సంవత్సరంలో 1 కోటి 85 లక్షల రూపాయలు 1954-55లో 4 కోట్ల 76 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందని విద్యామంత్రి పార్లమెంటరీ కార్యదర్శి డాక్టర్ యం. యం. దాస్ నేడు లోక్ సభలో వెల్లడించారు.

కొలంబో పథకం క్రింద భారత దేశానికి లభించిన సహాయం

కొలంబో పథకం క్రింద 1954-55 వ సంవత్సరంలో భారత దేశానికి వస్తువుల, పరికరాల రూపంలో లభించిన సహాయం 2 కోట్ల 14 లక్షల రూపాయలు. అదే కాలానికి కొలంబో పథకంక్రింద భారత దేశం నేపాలుకు చేసిన సహాయం విలువ 2,44,18,840 రూపాయలు. ఈ సమాచారం నేడు లోక్ సభలో ఆర్థిక మంత్రి పార్లమెంటరీ కార్యదర్శి శ్రీ భగవత్ ఝా ఆజాద్ ప్రశ్నకు చెప్పిన సమాధానంలో వెల్లడించారు.

దేశీయ వైద్యం

న్యూఢిల్లీ, ఆగస్టు 8—

దేశీయ వైద్య విద్యా బోధనను గురించి వైద్యులు, హకీములు, హోమియోపతి వైద్యుల ప్రాక్టీసును క్రమబద్ధం చేసే విషయాన్ని గురించి దేశమంతటికీ ఒకే విధానాన్ని రూపొందించేందుకు గాను సౌరాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ విద్యాశంకర్ త్రివేది గారి అధ్యక్షత క్రింద 1955 ఏప్రిల్ 27 వ తేదీన భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని, లోక్ సభలో శ్రీ యులస్ నిస్సా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ ఉపమంత్రిణి శ్రీమతి ఎమ్. చంద్రశేఖర్ జవాబు చెప్పారు.

బాలపక్షవాతం టీకాల మందు

సాల్క్ కనిపెట్టిన బాలపక్షవాతం టీకాల మందు మూలాన్ని ఇండియా ప్రభుత్వానికి తెలియజేసిన సందర్భంలో అమెరికా ప్రభుత్వం ఏ విధమైన షరతూ పెట్టలేదని ఈనాడు లోక్ సభలో శ్రీమతి ఎమ్. చంద్రశేఖర్ ఒక ప్రశ్నకు జవాబు చెప్పారు.

ఎరువుల దిగుమతి

"ఇండియా, అమెరికా దేశాల సాంకేతిక సహకార ఒప్పందంక్రింద మన దేశానికి 1955 జూన్ 30 వ తేదీవరకూ 2,39,400 టన్నుల ఎరువులు దిగుమతయ్యాయి. ఈ మొత్తంలో కొంతభాగం యింకా రవాణాలో వుంది" అని కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రి శ్రీ అజిత్ ప్రసాద్ జైన్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

1955 మార్చి నెలాఖరువరకూ వివిధ రాష్ట్రాలకు 8,336 టన్నుల ఎరువులు ఉచితంగా సరఫరా చేయబడ్డాయనికూడా మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.

జపాను పద్ధతి వరిసాగు

"జపాను వరిసాగు పద్ధతి ప్రచారం నిమిత్తం భారతప్రభుత్వం 1954-55వ సంవత్సరాంతంవరకూ మొత్తం 2,30,141 రూపాయలు ఖర్చుపెట్టింది. 1952-53 లో 1,007 రూపాయలూ, 1953-54 లో 37,599 రూపాయలూ యిందుకై వెచ్చించబడింది. 1954-55 వ సంవత్సరకాలంలో 1,89,884 రూపాయలు ఖర్చుపెట్టారు. ఈ మొత్తంలో ప్రచార సాహిత్యాన్ని తయారుచేసే, ప్రదర్శించేందుకుగాను 40,555 రూపాయలు ఖర్చుపెట్టింది. మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంటుగానూ, సబ్సిడీగానూ రుణాలుగానూ యివ్వబడింది" అని కేంద్ర ఆహార వ్యవసాయశాఖామంత్రి శ్రీ అజిత ప్రసాద్ జైన్ ఈనాడు ఒక ప్రశ్నకు జవాబు చెప్పారు.

అటవీ వ్యవహారాల పరిశీలన

దేశంలో అటవీ వ్యవహారాలను పరిశీలించి ...

అభివృద్ధి ప్రణాళికల లక్ష్యం

కమిషన్ సభ్యుడు శ్రీ జె. సి. ఘోష్ వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 6—"ఆర్థికాభివృద్ధి సాధనకై రచించే ప్రణాళికలు ప్రజా శ్రేయోభివృద్ధి కార్యక్రమంలో ఒక స్వల్పమైన భాగం మాత్రమే; పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, కాలేజి వికాస కార్యక్రమాలు, సమాజాభివృద్ధి పథకాలను దేశమంతటా అనతికాలంలోనే వ్యాపింపజేసే వాటిద్వారా సృజనాత్మక కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనే ఆరోగ్యవంతమైన, పరోపజీవులు కాని నవభారత జాతిని సృజించాలని ప్రణాళికా రచయితల అభిప్రాయం. ఈ ఆశయం నెరవేరినప్పుడే ప్లానింగ్ సార్థకమైనట్లు భావించడానికి అవకాశ మేర్పడుతుంది." అని ప్లానింగ్ కమిషన్ సభ్యుడుగు జె. సి. ఘోష్ నేటి రాత్రి ఆలిండియా రేడియోలో ప్రసంగిస్తూ ఉద్ఘాటించారు. ఆయన యింకా ఇలా అన్నారు:—

"భవిష్యదభివృద్ధికోసం త్యాగాలు చేసేమాట్లే ఎవరంగా ఒర్చి, పరోపజీవులుగా జీవించడానికి నిరాకరించే సాహసవంతులైన నవభారత జాతిని, అజ్ఞానాన్ని పారద్రోలడంగానూ, విజ్ఞానాన్ని స్వర్గారోహణ సాధనంగానూ పరిగణించే, ఆరోగ్యవంతమైన నూతన జాతిని, సృజించాలని ప్రణాళికా రచయితల ఆశయం.

"శిల్పాచార్య పిరీటుడికి భగవంతుని మహిమను గురించి ఉపన్యసించడం వ్యర్థం. ముందు తిరుగుబాటు తీర్చేదు పట్టెడన్నం పెట్టాలని గాంధీజీ చెప్పిన సూత్రం అక్షరాలా ప్రథమ పంచవర్ష ప్రణాళిక రచించబడింది. సామాజిక నైతికాభివృద్ధికి మార్గాలు ఆలోచించేముందు దేశంనుంచి క్షుద్బాధను నిరాస్తం చేయాలి. ఈ విషయాన్ని గుర్తించి, ప్రథమ ప్రణాళిక క్రింద ప్రధానంగా అధికాహారోత్పత్తికై కృషిచేయడం జరిగింది. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల ఫలితంగా, బంజరు భూమి అనేకం సాగుకు లాయకు అయినది. ఒక్క నీటి బిందువు కూడా వృథాకాకుండా, దేశంలోని అన్ని నదీనదాలూ, జలాశయాలూ వ్యవసాయోపయోగానికి, పెద్దరకం, చిన్నరకం ప్రాజెక్టుల ద్వారా వినియోగించబడుతున్నవి. ఆధునిక పద్ధతులలో గిడ్డంగులు నిర్మించి, 10 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను నిలవ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి.

భారీ పరిశ్రమలు

"ద్వితీయ ప్రణాళికక్రింద భారీ పరిశ్రమల అభివృద్ధి చేయడానికి నిశ్చయించడమైంది. ఇందుకు కావలసిన ముఖ్యమైన మూడి వస్తువులు ఇనుము, ఉక్కు. ఇండియాలో ఈనాడు ఉక్కు ఏటా 12 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది మనదేశంలో ఇనుము, ఖనిజం, బొగ్గు సమృద్ధిగా లభిస్తున్నా ఈ కీలక పరిశ్రమ ఇంతవరకు అభివృద్ధికాకపోవడం శోచనీయం. ఇప్పుడు ఈ లోపాన్ని తీర్చడానికి నిశ్చితమైన ఒక కార్యక్రమం తయారు చేయబడింది. 1961 వ సంవత్సరంలోగా రూర్కెలా, భిలాయ్ లలోని ఉక్కు యంత్రాగారాలను అభివృద్ధిచేసి, ఒరిస్సా, మధ్యప్రదేశ్, బెంగాల్, బీహార్ బొగ్గు గనుల ప్రాంతంలో కొత్త యంత్రాగారాలను నెలకొల్పి ఉత్పత్తిని 60 లక్షల టన్నులకు పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉక్కు ఉత్పత్తిలో యూరప్ లోని అగ్రేసర దేశాలైన రష్యా, జర్మనీ, బ్రిటన్ సాంకేతిక సహాయంతో ఈ యంత్రాగారాలు నిర్మించబడతాయి. భారతీయ సాంకేతిక నిపుణులకూ, ఇంజనీర్లకూ ఇందువల్ల ఎంతో అమూల్యమైన అనుభవం లభించగలదు.

విద్యుత్తు, చమురు, బొగ్గు

"ఇండియాలో ఏటా 3 కోట్ల 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయబడుతున్నది. విద్యుత్తు ఉత్పాదనకూ, ఉక్కు ఉత్పత్తికి కావలసిన ముఖ్యమైన మూడి వస్తువులలో బొగ్గు ఒకటి. బొగ్గు ఉత్పత్తిని ఏడాదికి 6 కోట్ల టన్నులకు పెంచాలని నిశ్చయించబడింది ధనబాద్ లో నెలకొల్పబడిన గని పరిశోధనాలయం, ఫ్యూయెల్ రిసెర్చి ఇన్ స్టిట్యూట్ ఈ కార్యక్రమానికి ఎంతో తోడ్పడగలవు ఉక్కుపీక చమురు గనులు లేని కారణంచేత, కృత్రిమంగా చమురు ఉత్పత్తిచేసే విషయమై అక్కడి శాస్త్రజ్ఞులు పరిశోధనలు జరిపి, యుద్ధకాలంలో బొగ్గునుంచి చమురును తయారు చేయడానికి, వారు రెండు పద్ధతులు కనిపెట్టారు. ఇండియాలో తూర్పు సరిహద్దున అస్సాంలో కొన్ని చమురు గనులు ఉన్నాయిగాని, మనకు కావలసిన చమురులో నూటికి 8 వంతుమాత్రం ఇక్కడ ఉత్పత్తి కావడం లేదు నాసరకం బొగ్గునుంచి కృత్రిమంగా చమురును తయారు చేయడానికిగాను ప్రభుత్వం త్వరలో ఒక యంత్రాగారాన్ని నెలకొల్పడానికి నిశ్చయించింది. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో పైజ్ఞానిక, సాంకేతిక విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వాలని కూడా నిశ్చయించడమైంది. పారిశ్రామిక కార్యక్షేత్రాభివృద్ధి కావాలంటే యంత్ర పరికరాల సప్లయి సమృద్ధిగా ఉండాలి. ఇందుకే ఈ విషయంలో కూడా స్వయంపోషకత్వం సాధించాలని ప్రభుత్వం నిశ్చయించింది."

తగు సంహా లివ్వడానికి ఆ శాఖ కార్యకలాపాలకు ప్రచార మివ్వడానికిగాను ఒక కమిషన్ను నియమించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్రవ్యవసాయ మంత్రి శ్రీ పంజాబ్ రావ్ దేశముఖ్ ఇవ్వాళ లోక్ సభలో ఒక ప్రశ్నకు జవాబు చెబుతూ తెలియజేశారు

రైలు ఇంజను

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలలలోనూ 1799 పేసెంజర్, కోచిలూ, 28 రైలింజన్లూ దేశంలో ఉత్పత్తి అయినవని అదే కాలంలో విదేశాలనుంచి 21 పేసెంజర్ ... 51 కోచీలూ 73 ... 13 ... 8 ... గేన్ ఒక ప్రశ్నకు జవాబు చెప్పారు.

శ్రీ ... రాధయ్యగారి నాయకత్వాన గోవా సత్యాగ్రహోద్యమంలో పాల్గొనడానికి ఆంధ్ర దేశంనుంచి దళం బయలు దేరి వెళ్ళగా గుంటకల్లులో వారికి స్వాగత మివ్వబడినప్పటి ఫోటో

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ బిల్లు

జాయింట్ సెలెక్టు కమిటీ పరిశీలనకు పంపడానికి పార్లమెంటు నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 6 — సివిల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లును జాయింటు సెలెక్టు కమిటీ పరిశీలనకు పంపడానికి పార్లమెంటు ఉభయ సభలు నేడు ఆమోదించాయి.

ఈ సెలెక్టు కమిటీ నవంబర్ 15 వ తేదీకి నివేదిక అందజేయవలసి వుంది. న్యాయశాఖ నిర్వహణలో అనవసరమైన వ్యయాన్ని, విలంబనను అరికట్టడం ఈ బిల్లు వుద్దేశం.

న్యాయశాఖలో మంత్రి శ్రీ హెచ్. వి. పటాస్కర్ చర్చలకు సమాధానం చెబుతూ బిల్లులో ప్రతిపాదించిన సవరణలు చాలినట్లుగా లేకపోయినా, సివిల్ వ్యవహారాలలో కోర్టుకు వెళ్ళేవారికి చాలా సౌకర్యం కలిగిస్తాయని హామీ యిచ్చారు. న్యాయ నిర్వహణలో అనవసరమైన వ్యయాన్ని, విలంబనను తొలగించి, కోర్టులలో మంచి వాతావరణం కలిగించగలవని అన్నారు.

కోర్టుకు హాజరు కావడంలో మినహాయింపులను గురించి ఆయన ప్రస్తావించి, ఈ మినహాయింపు విషయంలో సక్రితంగా అవసరమని సుప్రీం కోర్టు అభిప్రాయ పడుతున్నదని, సుప్రీం కోర్టు అభిప్రాయం ప్రాతిపదికగా విచారణ సాగించిన రాజస్థాన్ హైకోర్టుకు ఎలాంటివారు హాజరు కానక్కరలేదనే విషయం ప్రభుత్వం నిర్ణయానికే వదలబడింది గనుక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 133 వ సెక్షన్ చెల్లదని అభిప్రాయపడిందని అన్నారు. కాని, మినహాయింపుల వర్గీకరణ భారత రాజ్యాంగం 13, 14 సూత్రాలకు విరుద్ధం కాదని అన్నారు.

మాజీ సంస్థానాధిపతులు కోర్టులకు హాజరు కానక్కరలేదనే మినహాయింపుల విషయమై కొందరు ఆక్షేపించారని, కాని, లోగడ భారత ప్రభుత్వం వారితో చేసుకున్న ఒడంబడికల ప్రకారం వ్యక్తిగతంగా వారికి అంతకు ముందున్న సౌకర్యాలకు అవకాశ మివ్వబడిందని అన్నారు.

కోర్టు సమ్మనుల జారీకి సంబంధించిన నిబంధనలసవరణను గురించికూడా విమర్శలు బయలుదేరాయని, దీనివల్ల అమాయకుల విషయంలో తమకు తెలియకుండానే ఎక్సపార్టీ తీర్పులు జరిగే ప్రమాదం వుందని పలువురన్నారని, కాని, ఈ సవరణ మొదటిసారి సమ్మనులు తిరగగొట్టిన సందర్భాల విషయాలలోనే వర్తిస్తుందని, ఏడు సంవత్సరాలపాటు సమ్మనులు పుచ్చుకోకుండా విలంబన చేసిన సందర్భాలు కొన్ని కలవని అన్నారు.

శ్రీ పటాస్కర్ ప్రసంగం తర్వాత బిల్లును సెలెక్టు కమిటీ పరిశీలనకు పంపడానికి పార్లమెంటు అంగీకరించింది.

క్వాజా సాహెబ్ దర్గా బిల్లు

తర్వాత హోంశాఖ మంత్రి పండిట్ పంత్ క్వాజా సాహెబ్ దర్గా బిల్లును ప్రతిపాదించారు అజ్మీర్ లోని క్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా సక్రమ నిర్వహణ ఈ బిల్లు వుద్దేశం.

పండిట్ గోవిందవల్లభ్ పంత్ ఈ బిల్లుపై ప్రసంగిస్తూ, 1952 నవంబర్ లో మొదట ఈ బిల్లు ప్రతిపాదించబడిందని, ఈ బిల్లు చట్టమానుందిదం ఈ దర్గావిషయంలో శ్రద్ధాసక్తులు కలవారందరికీ సంతోష కారణమని అన్నారు. మొయినుద్దీన్ చిస్తీ 1142 లో జన్మించారు ఆయన తన అవసాన దశలో అజ్మీర్ లో వున్నారు. ఈ యోగి దర్గాను ముస్లిములే కాక ఇతర కులాలవారు కూడా గౌరవిస్తున్నారని, అలాటి గౌరవనీయ స్థానం కాకుండా కాపాడడం ముఖ్యమని ఆయన అన్నారు.

ఈ దర్గా నిర్వహణ ముస్లిములకు ... నిర్వహించడం ఈ బిల్లు వుద్దేశమని పండిట్ పంత్ అన్నారు.

దర్గా నిర్వహణ నిమిత్తం రెండు కమిటీలు నియమించాలనే సవరణతోపాటు బిల్లు ఆమోదించబడింది.

జమీలలో బకాయి పిస్తులు

కర్నూలు, ఆగస్టు 8—1955 జూన్ ఆఖరుకు 32,73,803 రూపాయల ... బకాయి శిస్తులను ప్రభుత్వం వసూలు చేసే ... 7,0... రూపాయలను ... చింది.

ఆంధ్రలో వినోబా భావే పర్యటన

పార్వతీపురంలో మంత్రి శ్రీ లచ్చన్నగారిస్వాగతం

(మన కార్యాలయంనుంచి)

కర్నూలు, ఆగస్టు 7— ఆచార్య వినోబా భావే ఆంధ్ర రాష్ట్రంలో భూదానోద్యమ పర్యటన నేటి ఉదయం ఏడు గంటలనుంచి ప్రారంభమైనది.

ఒరిస్సారాష్ట్రం పర్యటనను పూర్తి చేసుకొని, ఆచార్య భావే రసికోల గ్రామంవద్ద ఒరిస్సా సరిహద్దులను దాటి ఆంధ్రరాష్ట్రంలో ప్రవేశించారు.

ఆ గ్రామంవద్ద, ఆచార్య భావేకు స్వాగతం చెప్పడానికిగాను ఆంధ్ర ప్రభుత్వం విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు మొన్న రాత్రి యిక్కడినుంచి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురంవెళ్ళారు. ఆగస్టు 7 వ తేదీ ఉదయానికి మంత్రి శ్రీ లచ్చన్నగారు రసికోలచేరి, ఆచార్య భావేకు స్వాగతం చెప్పి మధ్యాహ్నానికి పార్వతీపురం తిరిగి వస్తారు.

ప్రాంతీయ భాషలో విద్యాబోధన

మద్రాసు అసెంబ్లీలో మంత్రి వివరణ

మద్రాసు, ఆగస్టు 5—మద్రాసు ఆర్థిక మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ వివిధ భాషల అభివృద్ధికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వివరించారు.

హిందీని జాతీయ భాషగా ఆమోదించడం తప్పని విషయమైనప్పటికీ ప్రాంతీయ భాషాభివృద్ధిని అరికట్టడమన్న ప్రశ్నే లేదని శ్రీ సుబ్రహ్మణ్యంగారు తెలిపారు. ప్రాంతీయ భాషయే రాష్ట్రాధికార భాషగావుండడం ప్రభుత్వ విధానమని, రాష్ట్రంలో ప్రస్తుతం మూడు ప్రాంతీయభాషలు వున్నందున ఆ విధానాన్ని ప్రభుత్వం అమలుపరచజాలదని, ఈ విషయమై ఎటి ఆందోళన జరపవలసిన అవసరం లేదని మద్రాసు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

విద్యకు సంబంధించిన పర్యాయాలలోను ప్రాంతీయభాషను బోధనా భాషగా ప్రవేశపెట్టడానికి కూడా ప్రభుత్వం నిశ్చయించిందని, ఆ నిర్ణయాన్ని అమలు పరచడానికి ప్రభుత్వం అవసరమైన చర్య లన్నింటినీ తీసుకుంటున్నదని ఆయన ప్రకటించారు

అఖిల భారత పోటీ పరీక్షలను ఒక్క హిందీలోనే కాక మొత్తం 14 జాతీయ భాషలలోను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసిందని మద్రాసు ఆర్థిక మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు చెప్పారు.

ఆంధ్రలో సాంకేతిక పరీక్షలు

మద్రాసు, ఆగస్టు 8 — ఆంధ్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణశాఖ కమిషనర్ ఇలా ప్రకటిస్తున్నారు:—

"1955 నవంబరులో ఆంధ్ర ప్రభుత్వం సాంకేతిక పరీక్షలను—ఇండియన్ మ్యూజిక్, అటు, కోయ్య, ఎసిరి వర్క్, ఎంబ్రాయిడరీ, టెయిలరింగ్, ప్రింటింగ్, డ్రాయింగ్ —మున్నగు పరీక్షలను నిర్వహించగలదు. ఈ పరీక్షలకు హాజరు కావలసిన అభ్యర్థులు ఆగస్టు 31 వ తేదీ నాటికి పరీక్ష రుసుమును జమకట్టి తమ దరఖాస్తులను పంపుకోవాలి. ఆ తర్వాత సెప్టెంబరు 15 వ తేదీ లోగా ఒక్కొక్క దరఖాస్తుకు 1 రూపాయి పెనాల్టీ రుసుంతో అభ్యర్థులు దరఖాస్తులను అందజేయవచ్చు. ఆ తర్వాత అందిన దరఖాస్తులు ఆమోదింపబడవు. ఈ పరీక్షలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఆంధ్ర గెజెటులో ప్రకటించబడగలవు. అభ్యర్థులు లోయర్ గ్రేడ్ పరీక్షలకైతే 8 రూపాయలను, హైయర్ గ్రేడ్ పరీక్షలకైతే 15 రూపాయలను పరీక్షరుసుముగా చెల్లించాలి. వివిధ నియమాలలో ... 1955 ... ప్రకటించబడ్డాయి

ఆంధ్ర దేశంనుంచి ఎండుమిర్చి ఎగుమతి

కోటాలను హెచ్చించడం అత్యవసరమని విజ్ఞప్తి

కర్నూలు, ఆగస్టు 8—ఆంధ్రనుంచి ఎండు మిరపకాయల ఎగుమతికిగల కోటాను హెచ్చించవలసిన ఆగత్యాన్ని గురించి కేంద్ర ప్రభుత్వానికి నచ్చచెప్పడానికి ఆంధ్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించగలదని నేడు తనను కలుసుకున్న ఒక రాయబారవర్గంవారికి ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు హామీ యిచ్చినట్లు తెలియవచ్చింది.

ఆ రాయబారవర్గంలో శ్రీ నాగకోటయ్య, శ్రీ టి. జాలయ్య, శ్రీ మేడూరి నాగేశ్వరరావు, శ్రీ జాగరమూడి చంద్రమౌళి (శాసనసభ్యులు), శ్రీ బాచిన సుబ్బారావు (ఉత్పత్తిదారుల ప్రతినిధి), శ్రీ దోనేపూడి లక్ష్మీనరసింహం, శ్రీ వి. వెంకటేశ్వరరావు (ఆంధ్ర రాష్ట్ర మిర్చి వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుంటూరు)గార్లు కలరు

ఆంధ్ర ఎక్స్ పోర్టర్స్, ఇంపోర్టర్స్ అసోసియేషన్ (గుంటూరు) తరఫున ముఖ్యమంత్రికి సమర్పించబడ్డ మెమోరాండంలో దిగువ అంశాలు కలవు.

"ఆంధ్రనుంచి ఎండు మిరపకాయ ఎగుమతికి రాష్ట్రంలో ఎగుమతికి లభ్యం కాగల సరుకునుబట్టి కోటాలను నిర్ణయించాలి.

ఆంధ్రలో ఎండు మిర్చినిల్వలు విస్తారంగా కలవు. గత సంవత్సరంపు ధరలకంటె ఈ ఏడాదిలో ధరలు నూటికి 40 వంతుల చొప్పున పడిపోయాయి. ఆంధ్రలో దాదాపు 90,000 టన్నుల మిర్చి పండగలదు. ఇది ఇండియాలో ఉత్పత్తి అయ్యే మొత్తంలో నాలుగింట ఒకవంతుకు సమానం. రాష్ట్రానికి సుమారు 60,000 టన్నుల మిర్చి అవసరం పోగా ఆంధ్రనుంచి ఎగుమతి చెయ్యడానికి మిగిలే ఎండుమిర్చి 30,000 టన్నులు."

ఈ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రనుంచి ఎండు మిర్చి ఎగుమతికి గల కోటాను హెచ్చించవలసిన అగత్యాన్ని గురించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నచ్చచెప్పాలని ఆ రాయబారవర్గం వారు కోరారు.

ఆంధ్రనుంచి మిర్చి ఎగుమతికిగల కోటాలను హెచ్చించి రవాణా సౌకర్యాలను కల్పించవలసిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు.

సాంఘిక సంక్షేమ సంస్థలకు గ్రాంట్లు

శ్రీమతి ఏ. సి. కృష్ణారావుగారి ప్రకటన

మద్రాసు, ఆగస్టు 8—ఆంధ్రరాష్ట్ర సాంఘిక సంక్షేమ సలహా సంఘాధ్యక్షురాలు శ్రీమతి ఏ. సి. కృష్ణారావుగారు ఇలా ప్రకటిస్తున్నారు:—

"కేంద్ర సాంఘిక సంక్షేమ సంఘంవారు నవంబరు నెలారంభంలో సమావేశమై ప్రయివేట్ సంస్థలు గ్రాంటులకోసం పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించగలరు. కాబట్టి ప్రయివేట్ సంస్థల ప్రతినిధులు వెంటనే తమ దరఖాస్తులను పంపాలి. గ్రాంటులకోసం నిర్ణీతమైన ఫారాలను ఆగస్టు 31 వ తేదీ లోగా అందజేయ్యాలి ప్రయివేటుసంస్థలవారు గ్రాంటులకోసం పెటుకొనే ఫారాలకు సంబంధించిన ప్రతులలో ఒక ప్రతిని ఆంధ్రరాష్ట్ర సాంఘిక సంక్షేమ సలహాసంఘ కార్యాలయానికి రెండవ ప్రతిని కేంద్ర సాంఘిక సంక్షేమ సంఘ కార్యాలయానికి (10, కిచ్ నర్ రోడ్డు, డిప్లొమాటిక్ ఎన్ క్లేవ్, న్యూఢిల్లీ) పంపాలి."

పరిశ్రమల చట్టంక్రింద కృత్రిమపట్టు, కృత్రిమపట్టు పరిశ్రమల అభివృద్ధికి సలహా లివ్వడానికి రెండు సలహా సంఘాలను నియమించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది

రేడియో

(ఆగస్టు 9, మంగళవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా), 7-15 మద్రాస్ బి వరె; 7-30 మద్రాస్ వరె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు – హిందీపాఠం, వింత ఇండ్లు: కలప ఇండ్లు—ప్రసంగం, 1-0 మద్రాస్ ఏ వరె; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాస్ బి వరె; 2-15 ఉన్నతపాఠశాల విద్యార్థులకు – ఉత్తమ గ్రంథములు: కలాపూర్ణోదయములో పురవర్ణన—ప్రసంగం; బృందగానం; పాఠశాల దినచర్య; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు-ఉద్గ్రంథ గాథలు: మాంధాత – ప్రసంగం, బృందగానము; గ్రామపంచాయతీలు: అధికారులు – ప్రసంగం; సాయంత్రం 5-30 చిత్రపు పత్యాదేవి (గా); 6-0 సంగీతశిక్షణ; 6-15 ప్రాంతీయవార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం-తవలోతాము: వాక్చిత్రం –జనమ్మత్రం రుక్మిణీపాతశాస్త్రి; విశేషాలేమిటి? వ్యవసాయగోష్ఠి; ప్రకటనలు,ధరలు,వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం-పురాణకాలక్షేపం: 7-30 (ర); 7-40 ప్రశ్నవేదిక; 8-0 వాసా కృష్ణమూర్తి (వి); 9-0 (ఆం. వా); 9-15 ప్రసంగం (ఆం); 9-30 షేక్ మస్తాన్ (వా); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో 6-50 స్వాగతం; 6-55 నేటి కార్యక్రమముల వివరణ; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఎస్. వి. కృష్ణమూర్తి (గా); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మహిళామండలి – రాముని: ఆధ్యాత్మకీర్తనలు; వచన రామాయణం – రచన: శ్రీనివాసశిరోమణి; సంఘసంస్కరణము: హెల్త్ విజిటర్స్—ప్రసంగం: లలితావెంకయ్య; మంగళం; 1-30 (ర); 1-40 (హిం. వా); 1-50 (ర); 4-30 (ర); సాయంత్రం 5-30 భవానిగణేశన్: గోపాలకృష్ణభారతి కృతులు; 6-0 (ఆం. వా) – స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-25 ఎస్. ఆర్. జయలక్ష్మి, ఆర్. రాజలక్ష్మి: 7-0 (న్యూ. ర); 7-30 (న్యూ. ర); 9-0 (ఆం. వా); 9-15 హిందీపాఠం; 9-30 మణక్కాల్ ఎస్. శివరాజయ్యర్: 10-0 (ర); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో 7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-15 (న్యూ. ర); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (న్యూ. ర); 1-30 (ఆం. వా); 1-40 (ర); 1-50 (తె. వా); 2-0 వినయ విద్యాంసుడు (స); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (న్యూ. ర); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 వి. వి. శఠగోపన్ (గా) వి. సేతురామయ్య (వ) పాలఘాట్ కుంజుమణి (మృ) తిరువిల్వామలై ఎస్. విశ్వనాథ అయ్యర్ (ఘ); 9-30 లలితగీతం (తిరుచ్చినుండి రిలే); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో 6-50 (ర); 6-55 కార్యక్రమ సమీక్ష; 7-0 (తె. వా); 7-15 పి. సుందరమ్మ; 7-45 గ్యాని, బృందం (భ); 8-0 (ఆం. హిం. వా); 8-30 శ్యామలాదేవి(భ); 8-45 కనీజ్ ఫాతిమా (మ. గీ); మధ్యాహ్నం 12-30 (ర); 1-0 (ర); 1-50 (తె. వా); 3-0 పాఠశాలలకు (హిం); సాయంత్రం 5-30 శ్యామలాదేవి (భ); 5-45 కనీజ్ ఫాతిమా (గీ. మ); 6-30 (న్యూ. ర); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ – గీతావళి: ఎ. మీనాక్షిదేవి; 7-0

(మిగతా 5 వ కాలంలో)

(6 వ కాలం తరువాయి)

(తె. వా); 7-15 గ్రామసీమ-... 8-0 ... 8-15 ... 8-30 ... 9-0 (ఆం. ...); 9-30 ... 10-0 ... (ర); 10-30 ప్రసార సమాప్తి

జీవితమును

మలబద్ధకము

భారముగా చేయనీయకండి



బ్రూక్లాక్స్ ఒక్కొక్క రాత్రి రాత్రి సరిదిద్దును

పండు, మీ జీవితం ఆఖరివరకు ఫలితం చెప్పను



పితృగార్జితం, స్వార్జితం, యితర ఆస్తి సంప్రాప్తయోగం, సంతానం, బంధుమిత్ర శత్రు కారణములు, భూములు గృహయోగ లక్షణములు, విద్య, వుద్యోగ వివరం, వ్యాపారము, లేక యితర వృత్తులు, ధన జాతకమూ, ఋణ జాతకమూ వగైరా వివరములతో భూత, భవిష్యత్, వర్తమానంలాలు తెలుసుకోనగోరితే వెంటనే ఒక కార్డుపై మీకు యిష్టమగు ఒక పండు పేరును, మీ యింటి పేరు, తండ్రి పేరు, మీ పేరు, వయస్సు వేసి, (ఆడవారికి పెనిమిటి పేరు) కార్డు వ్రాసే సైజ్ వ్రాస్తూ పంపితే, 3 రోజులలో మీ జాతకము వ్రాసి పంపుతాము: చార్జీ వి. పి. తో సహా రు 4-4-0 లు. మరియు నవగ్రహ శాంతి కల సభికట్టు పరికరం:- దుష్టగ్రహములకు 3 సం॥ గ్యారంటీగా శాంతిపరుస్తు. చార్జీ వి.పి.తో సహా రు. 7-10-0. 20 సం॥లనుంచి గుంటూరుజిల్లాలో ప్రఖ్యాతి గాంచినాము. యం. ఇబ్రాహీమ్ ఖాన్ సన్స్, అస్ట్రాలజర్స్, పాత్రూరువారితోట, గుంటూరు (ఆంధ్ర)

అమ్మా నీకు తెలిసియుండ లేదా?

హైదరాబాద్ కెమికల్ అండ్ ఫార్మస్యూటికల్ వర్క్స్ లిమిటెడ్, హైదరాబాద్.



The steadily mounting circulation of LOKASATTA reflects the increased attention given to its authoritative pages by the readers who count.

The only Marathi newspaper employing latest & upto date methods of printing with a fleet of Mono Type Keyboard composing casters & High Speed Rotary Press capable of printing in colours.

The many leading National advertisers who regularly release their sales message through this unique morning daily benefit from this increased readership & prestige.

The contract Rate of Rs. 8/— per col. inch works out @ as 2 ps 5 per 1,000 copies.

LOKASATTA

LARGEST CIRCULATED MARATHI DAILY NEWSPAPER

Enquiries to THE ADVERTISEMENT MANAGER LOKASATTA

కావలి కెనాల్ స్కీం

ప్రభుత్వానికి విజ్ఞప్తి

కావలి, ఆగస్టు 6 — నెల్లూరు జిల్లాలో కావలి కెనాల్ స్కీం వెంటనే త్రవ్వవలసిన అవసరాన్ని గురించి ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని కలుసుకున్న ఒక రాయబార వర్గంవారు వివరించారు.

ఆ రాయబారవర్గంలో శ్రీయుతులు బి. రామకృష్ణారెడ్డి, వి. హరిశ్చంద్రా రెడ్డి, కె. బలరామరెడ్డి, డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం, యలమందారెడ్డి, కె. కృష్ణారెడ్డిగార్లు ఉన్నారు.

సంగం ఆనకట్టకు ఎగువున పెన్నార్ నది నుంచి కాలువ త్రవ్వాలని సూచించబడింది. ఆ కాలువ క్రింద కావలి తాలూకాలో 115 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ సౌకర్యాలు ఏర్పడగలవని, ఆ కాలువ త్రవ్వడానికి 80 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేయబడింది. ఆ పెట్టుబడిపై నూటికి 4 రూపాయల చొప్పున వరుమానం వుండగలదని అంచనా వేయబడిందని ఆ రాయబారవర్గంవారు తెలియజేశారు.

ఈ పథకాన్ని అమలుపరచే నిమిత్తం సాధ్యమైనంత త్వరలో తగు చర్యలను ప్రభుత్వం తీసుకోనగలదని ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఆ రాయబారవర్గం వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

ఇండియా ప్రభుత్వం విదేశాంగశాఖ సర్వీసులో చేరడానికి హిందీ వచ్చితీరాలన్న షరతు పెట్టబడిందని లోక్‌సభలో ఒక ప్రశ్నకు సాదత్ అలీఖాన్ సమాధాన మిచ్చారు.

ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖ, ఆంధ్ర

కమ్మర్షియల్ అక్కౌంటెంట్స్ ఉద్యోగాలకు ఈ దిగువను పేర్కొన్న అర్హతలు కల వారినుంచి-ముఖ్యంగా ఆంధ్రులనుంచి 25-8-55 సాయంకాలం 5 గంటలవరకు దరఖాస్తులు కోరబడుతున్నవి.

1. ఉద్యోగాల సంఖ్య 2.
ఒకఉద్యోగం, రు 140-5-190 స్కేలుపైన, మరొకటి రు. 120-5-180 స్కేలు పైన.

2 దరఖాస్తుదారులు కలిగివుండవలసిన అర్హతలు:

(1) సబార్డినేట్ ఆఫీసర్ అక్కౌంట్స్ టెస్ట్ పార్టు I లో ప్యాసు.

(2) గవర్నమెంటు టెక్నికల్ పరీక్షలలో బుక్ కీపింగ్—హైయర్ గ్రేడ్‌లో ప్యాసు లేక ఆంధ్రరాష్ట్రంలోని యూనివర్సిటీలో గాని, మద్రాసు యూనివర్సిటీలో గాని బి. కాం డిగ్రీలో ప్యాసు మరిన్ని.

(3) ప్రభుత్వ సంస్థలోగాని, కార్యాలయంలో గాని అక్కౌంట్సు పనిలో అయిదు సంవత్సరాలకు తక్కువకాకుండా అనుభవం. లేదా ఏ ప్రభుత్వ వాణిజ్య సంస్థలో అయినా రెండేళ్ళకు తక్కువ కాకుండా పనిలో అనుభవం.

3. వయస్సు: 1-8-55 నాటికి 30 సంవత్సరాల వయస్సు పూర్తి అయి వుండరాదు.

4. ఉద్యోగాలు కేవలం తాత్కాలికం. దరఖాస్తులు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఆంధ్ర, 20, ఆలివర్ రోడ్డు, మైలాపూర్ మద్రాసు-4 కు పంపవలెను.

డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఆంధ్ర.

సదరన్ రైల్వే

టెండరు నోటీసు

వెజిటేరియన్ ఫలాహార శాలలను శుభ్రం చెయ్యడానికి కాంట్రాక్టు

ఈ దిగువను పేర్కొనబడిన ఫలాహార శాలలలో క్లీనింగ్ పనికి చీఫ్ కమ్మర్షియల్ సూపరింటెండెంట్, సదరన్ రైల్వే, మద్రాసు 3 వారు 23-8-1955 సాయంత్రం 3 గంటల వరకు టెండర్లు కోరుతున్నారు.

(ఏ) బిట్రగుంట, బంగారు పేట, తంజావూరు 1-9-1955 నుంచి ఒక సంవత్సరం

(బి) రాయచూర్, గుంతకల్ 9-9-55 నుంచి ఒక సంవత్సరం.

(సి) మధురై, ఈరోడ్, కోయంబత్తూరు 1-10-55 నుంచి ఒక సంవత్సరం.

ప్రతిస్టేషన్‌కు టెండర్లు ఈ క్రింది సంతకం చేసిన వారినుంచి లభించే నిర్ణీత టెండర్ ఫారాలపైనే పెట్టి పంపాలి. ప్రతిటెండర్ ఫారం ఖరీదు రు. 5 (అయిదురూపాయలు మాత్రమే) ఈ మొత్తం ఈ రైల్వే చీఫ్ క్యాషియర్, పార్క్‌టౌన్, మద్రాసు 3. కు స్వయంగాగాని, మనియార్డరుద్వారాగాని దేని కోసం పంపుతున్నదీ తెలుపుతూ అందజేయాలి. టెండరు ఫారాలను ట్రాన్స్‌ఫర్ చెయ్యడానికి వీలులేదు. వాటి ఖరీదు వాపస్ చెయ్యబడదు. టెండర్లు సీలువేసిన కవర్లలో పంపాలి. ఆ కవర్లపైన "టెండర్ ఫర్ ది క్లీనింగ్ కాంట్రాక్టు ఆఫ్ వెజిటేరియన్ రిఫ్రెష్‌మెంట్ రూమ్... (స్టేషన్ పేరు)" అని వ్రాసి 23-8-55 మధ్యాహ్నం 3 గంటల లోపుగా అందేటట్లు పంపాలి. ఇచ్చే రేట్లు నెలవారీగా పేర్కొనాలి. టెండర్ ఫారములు 19-8-55 మధ్యాహ్నం 3 గంటలకు పిదప ఇవ్వబడవు 24-8-55 మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు తెరువబడతాయి.

ప్రతి టెండర్‌తోను దరావతు మొత్తం రు 100 (నూరు రూపాయలు మాత్రమే) 19-8-55 రేపు మధ్యాహ్నం 3 గంటల లోపుగా చీఫ్ క్యాషియర్, సదరన్ రైల్వే, పార్క్‌టౌన్, మద్రాసు 3 కు చెల్లించి, ఆ రసీదును టెండరుతో జతపరచి పంపాలి.

ఏదున్నాను మొత్తం టెండర్లనే అంగీకరించాలనే నిర్బంధం అధికారులకు లేదు కారణం తెలుపకనే ఏ టెండరునైనా తిరస్కరించవచ్చు ఇతర వివరాలు ఈ క్రింద సంతకం చేసిన వారినుంచి పొందవచ్చు.

మద్రాసు-3 చీఫ్ కమ్మర్షియల్
6-8-55 సూపరింటెండెంట్.

పంచాయతీ ఆస్తులపై సర్‌ఛార్జిలో జిల్లాబోర్డులకు వాటా

తణుకు బాయిలో సంఘ కార్యవర్గం అసమ్మతి

తణుకు, ఆగస్టు 6—పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జూలై 31వ తేదీని తణుకు రహదారి బంగళాలో శ్రీ గన్నమని సత్యనారాయణమూర్తి (ఉండ్రాజవరం)గారి అధ్యక్షతను జరిగింది.

అధ్యక్షులు గత సంవత్సరం కార్యకలాపాలను సమీక్షించారు. పంచాయతీలకు ఆదాయం వచ్చే ప్రధానమైన ఆస్తుల ఇరిలీపై సరిఛార్జీనుంచి నలుబది వంతులు జిల్లాబోర్డులకివ్వాలన్న ప్రభుత్వం ఆలోచనకు అసమ్మతి తెలుపుతూ తీర్మానించారు.

సదరు విషయమై ప్రభుత్వానికి రాయబారం వెళ్ళడానికి దిగువ పేర్కొన్న వారితో ఒక కమిటీని ఎన్నుకున్నారు. శ్రీ గన్నమని సత్యనారాయణమూర్తి అసోసియేషన్ అధ్యక్షులు నాయకత్వంవహిస్తారు. కమిటీసభ్యులు: శ్రీయుతులు గన్నమని సత్యనారాయణమూర్తి (ఉండ్రాజవరం) పెన్మెత్స వెంకటపతిరాజు (ఉనికిలి), దంతులూరి రామరాజు (కోనల్లె). వేమూరి గోపాలకృష్ణమూర్తి (పల్లూరుపల్లి అగ్రహారం), భూపతిరాజు నారాయణరాజు(బల్లిపాడు), నత్తి సూర్యనారాయణరెడ్డి (అరవల్లి), పెన్మెత్స నరసింహరాజు (గరగపర్రు)గార్లు.

ఆగస్టు 15 లోగా పై విషయాన్ని చర్చించాలని నిర్ణయించారు. పంచాయతీ పనులు త్వరగా ప్రభుత్వం ఆహ్వానం చేయాలని కోరుతూ తీర్మానించారు.

కాళహస్తిలో వికాస కేంద్రం

డెవలప్‌మెంట్, ప్లానింగ స్కీములక్రింద ప్రారంభం

కాళహస్తి, ఆగస్టు 4 — కాళహస్తిలో ద్వితీయపంచవర్ష ప్రణాళికలో డెవలప్‌మెంటు, ప్లానింగ్ స్కీము క్రింద "డబుల్ షిఫ్ట్ ఎక్స్‌టెన్షన్ సెంటర్"కు బేసిక్ అగ్రికల్చరల్ వింగ్‌కు శ్రీ ఏ. బలరాంరెడ్డిగారు (యం. పి) కాళహస్తి రాజాగారి తోటలో ప్రారంభోత్సవం చేశారు.

సభకు శ్రీ ఎన్. సుదర్శనరావు (డిప్యూటీ కలెక్టరు) గారు అధ్యక్షత వహించారు.

శ్రీ బలరాంరెడ్డిగారు తమ ప్రసంగంలో విద్యార్థుల నుద్దేశించి, ఈ కేంద్రం స్థాపనోద్దేశం, ప్రభుత్వ ఆశయమును తెలియజేశారు. విద్యార్థులు చక్కగా చదివి, నేర్చుకొన్న విషయాలు గ్రామసీమలలోనికి పోయి గ్రామస్థులకు బోధించి, దేశాభ్యుదయానికి తోడ్పడవలసిందిగా అర్థించారు.

అధ్యక్షులు మాట్లాడుతూ, కాళహస్తికి ఈ కేంద్ర స్థాపనతో 'కళ' వచ్చిందని చలోక్తిగా అన్నారు. ఈ కేంద్రంలో 110 మందికి శిక్షణ యివ్వబడునని, ఆంధ్రరాష్ట్రంలో నడుపబడే రెండు కేంద్రాలలో యిది ఒకటని చెప్పారు.

శ్రీ పి సుందరాచారిగారు మాట్లాడుతూ, ఈ కేంద్రం గ్రామస్థాయిలో, గ్రామపరాలకు పలయు విషయాలు నేర్పబడునని, ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్యం, పశుసంపద, పరిశుభ్రత, విద్య, సహకారసంస్థలు మున్నగు విషయములు నేర్పబడునన్నారు ఈ కేంద్రం 18 మాసాలు నడుపబడునని తెలియజేశారు.

శ్రీ కే. సుబ్బారావు (ప్రిన్సిపాల్)గారి వందనసమర్పణతో సభ ముగిసింది.

బందరులో నర్సరీ స్కూలు

జిల్లా శిశు సంక్షేమ సమితికి అనుబంధంగా

బందరు ఆగస్టు 1—నిన్న సాయంకాలం కృష్ణాజిల్లా కలెక్టర్ జనాబ్ సయ్యద్ అబ్దుల్ క్వాదిర్ అధ్యక్షతను, కలెక్టర్ బంగళాలో జరిగిన సభలో ఆంధ్రరాష్ట్ర శిశుసంక్షేమ సమితికి కృష్ణాజిల్లా శాఖ ఏర్పాటు చేయబడింది.

సమావేశకర్త శ్రీమతి ఆయేషాగారు రాష్ట్రసంఘ కార్యదర్శి శ్రీ పి. ఎస్. ఆర్. ఆంజనేయులుగారు, సమితి ఆదర్శాలను కార్యక్రమాన్నిగూర్చి ముచ్చటించారు.

జిల్లా శాఖకు కార్యవర్గం ఎన్నుకోబడింది అధ్యక్షులు: శ్రీమతి ఆయేషా అబ్దుల్ క్వాదిర్, ఉపాధ్యక్షులు: శ్రీమతి దుల్లా వెంకటరమణమ్మ, శ్రీ జి ఎస్. రాజుగార్లు. ప్రధాన కార్యదర్శి: శ్రీ కె. వి. శ్రీనివాసన్‌గారు సహాయ కార్యదర్శి: శ్రీమతి ఎస్. ఎస్. మూర్తిగారు, కోశాధికారి: శ్రీ యు. బాలచంద్రరావుగారు మరి తొమ్మండుగురు సభ్యులు.

త్వరలో బందరులో ఒక నర్సరీ స్కూలు స్థాపించడానికి నిర్ణయింపబడింది. భారత పరిశోధక సంస్థ యజమాని శ్రీ జి ఎస్. రాజుగారు బిడ్డల ఉపయోగార్థము రు 400-కిమ్మత్తుగల మందులు వాగానం చేశారు.

అవినీతికి పాల్పడిన ఉద్యోగులు

కర్నూలు, ఆగస్టు 6 —అవినీతి చర్యలకు ఆలవాటుపడిన కారణాన ఏప్రిల్ మేనెలలో ముగ్గురు పోలీసు కానిస్టేబుల్స్, కమ్మర్షియల్ ఎన్ఫోర్స్‌మెంటు శాఖలోని ఇద్దరు ప్యూనులు సర్వీసు నుంచి తొలగించబడినారు.

ఒక అసిస్టెంటు కమర్షియల్ టాక్సు ఆఫీసరు, ఒక ప్రొహిబిషన్ సబ్-ఇన్స్పెక్టరు రెండు సంవత్సరాలు, ఒక సంవత్సరం వాటుజీతాల పెంపుదలను నిలుపు చేశారు మరి ముగ్గురు పోలీసుల స్థాయిని తగ్గించారు.



రాజమండ్రిలో ప్రొఫెసర్ శిష్టు సర్వశాస్త్రిగారికి సమ్మానం జరిగినప్పటి ఫోటో

అధికారులు, విద్యార్థులచే రోడ్డు నిర్మాణం

నెల్లూరు నుంచి చెముడుగుంట వరకు

నెల్లూరు, ఆగస్టు 5—గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో యువకులకు శిక్షణఇచ్చుటకు గాను వెంకటాచలం జాతీయసేవా విస్తరణ స్కీము క్రింది చెముడుగుంట గ్రామంలో మూడు రోజులుగా నిర్వహించబడిన తరగతులు ముగిసిన సందర్భంలో నిన్న శ్రమదానం ఏర్పాటు చేయబడింది. దాదాపు 40 మంది గ్రామసేవకులకు శిక్షణ యివ్వబడింది.

శ్రమదాన కార్యక్రమం నిన్న వుదయం జిల్లా కలెక్టర్ చే పతాకావిష్కరణతో ప్రారంభమైనది. నెల్లూరు గవర్నమెంటు మహిళల ట్రెయినింగ్ స్కూలు విద్యార్థినులు జాతీయ గీతాలు పాడారు.

తర్వాత నెల్లూరుతాలూకా రైతు సేవా సంఘం తరఫున శ్రీ టి రామకృష్ణయ్యగారు కలెక్టరుకు, యితరులకు స్వాగతం చెబుతూ, వెంకటాచలం బ్లాకు త్వరలో కమ్యూనిటీ బ్లాక్‌గా మార్చబడనున్నదని, ఈ మార్పు ప్రజలలో నూతనోత్సాహం కలిగించగలదని తాము ఆశిస్తున్నామని అంటూ, రెండవ పంచవర్ష ప్రణాళికలో కనుపూరు కాల్వస్కీమును చేర్చవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయించడం కూడా జరిగిందని తెలియజేశారు. శ్రమదానంలో పాల్గొనడమంటే సమిష్టిప్రయోజనాలకు పాటుబడడమన్నారు.

సభాధ్యక్షులు శ్రీ యం. బి. రాజారావుగారు (జిల్లాకలెక్టర్) ఈ ఉద్యమ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ, విభిన్నవర్గాలవారు, అధికారులు, అనధికారులు కలిసి జటుగా సాంఘిక అభ్యుదయానికి పాటుపడవలెనని ఉద్బోధించారు.

పిమ్మట నెల్లూరు మద్రాస్ ట్రంక్‌రోడ్డు నుంచి చెముడుగుంట గ్రామం వరకు రెండు ఫర్లాంగుల దూరం బ్రాంచిరోడ్డు నిర్మించడంలో జిల్లా అధికారులు, విద్యార్థినులు విద్యార్థులు 3 గంటలసేపు పాల్గొన్నారు బ్యాండు మేళతాళాలు వాయిస్తుండగా కలెక్టర్ మట్టిపని ప్రారంభించారు.

మధ్యాహ్నం జరిగిన బహిరంగసభలో శ్రీ ముత్తులు ఏనుగ పట్టాభిరామిరెడ్డి, రామకృష్ణయ్య ప్రభృతులు ప్రసంగించారు

జిల్లా ప్లానింగ్ కమిటీ సభ్యుడు శ్రీ మోపూరు రామిరెడ్డిగారు కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 400 మందికి ఆతిథ్యమిచ్చారు.

శ్రమదానంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజారావు, గూడూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ నారాయణమూర్తి జిల్లా పశువైద్యశాఖాధికారి శ్రీ శ్రీహరిరావు నాయుడు, జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ కె కృష్ణమాచారి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ యం, నాగేశ్వరరావు, జిల్లా సంఘ సంక్షేమ శాఖాధికారి శ్రీ గోవిందరాజులు, ప్లానింగ్ డిప్యూటీ తహసీల్దారు శ్రీ టి. కామేశ్వరరావుగారు, బ్లాక్ డెవలప్‌మెంటు ఆఫీసరు శ్రీయుతులు బి. రామశాస్త్రి, జి వెంకటేశ్వర రావుగారు, సోషల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజర్లు శ్రీ సూర్యనారాయణరాజు, కుమారి సులోచనాదేవి, అసిస్టెంట్ వుమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ కుమారి సత్యవతి, చెముడుగుంట శ్రీ జనాభ్యుదయ శాఖ కార్యకర్త కుమారి భూమాదేవిగార్లు కో-ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీ సూర్యనారాయణగారు పాల్గొన్నారు. వీరు గాక 50 మంది విద్యార్థినులు, సెంట్ పీటర్సు హైస్కూలు నుండి శ్రీ ఒంగోలు శేషగిరిరావుగారి నాయకత్వమున మరొక 50 మంది విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

సాయంత్రం వినోద ప్రదర్శనముల తర్వాత శ్రీ రామిరెడ్డిగారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది

1,400 ఎకరాల భూమి పేదలకు పంపకం

ఒంగోలు ఆగస్టు 4 – ఇక్కడ మకాంలో వున్న జిల్లా కలెక్టర్ 'ఆంధ్రప్రభ' విలేకరితో మాట్లాడుతూ ఇప్పటికి 1 400 ఎకరాల భూమిని ఎకరం, 300/- 250 - 200/- చొప్పున 20 వాయిదాల మీద వడ్డీ లేకుండా చెల్లించే పద్ధతిని పేదలకు పంచిపెట్టబడినదని తెలియజేశారు

అగస్టు 15 వ తేదీన గోవా విమోచన దినోత్సవం జరపాలని ఒంగోలు నగరంలో పౌర్తిగా హర్తాళ్ జరపాలని ఒంగోలు విద్యార్థుల సభ తీర్మానించింది

భార్యను హత్య చేసినట్లు గండ్రాయి గ్రామస్థునిపై కేసు

నేరం రుజువు కాలేదని నిందితుని విడుదల చేస్తూ జడ్జి తీర్పు

బందరు, ఆగస్టు 4—నందిగామ తాలూకా గండ్రాయి గ్రామ కాపురస్థుడు గంగేపూడి నరసయ్యపై భార్యను చంపిన ఆరోపణ జరిగింది. సెక్షన్ 302 క్రింద అతనిపై పెట్టబడిన కేసు కృష్ణాజిల్లా సెషన్సు జడ్జి శ్రీ ఎస్. ఓబుల్‌రెడ్డిగారు విచారించి నిందితుడు నేరంచేశాడన్న అసెసర్ల అభిప్రాయంతో ఏకీభవించక, నిందితునిపై నేరం అనుమానానికి తావులేకుండా రుజువు కాలేదని తీర్పు చెబుతూ అతనిని విడుదల చేశారు.

కేసు వివరాలివి: సదరు గండ్రాయి గ్రామంలో నిందితుని యింట 1955 ఫిబ్రవరి 3 వ తేదీ వుదయం 11 గంటలకు నిందితుని భార్య సత్యనారాయణమ్మ కత్తిపోట్లతో పడివుండడం, ప్రక్కన రక్తపు దాగులతో నిందితుడు కూర్చుండి వుండడం, సమీపంలో రక్తపు మరకలతో ఒక కత్తి పడివుండడం గ్రామస్థులు కొందరు చూచారు.

ఈ సంఘటన పోలీసులకు రిపోర్టు చేసిన గ్రామమునసబుముందు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. గృహ కల్లోలాలవల్ల భర్త తన్ను పొడిచినట్లు సత్యనారాయణమ్మ చెప్పింది. ఆసుపత్రిలో చావుకుముందు తీసుకోబడిన వాఙ్మూలంలో కూడ ఆమె అదే విధంగా చెప్పింది. కోర్టులో నిందితుడు నేరం ఒప్పుకోలేదు.

నేరం నమ్మకుండుటకు జడ్జి క్రింది కారణాలను పేర్కొన్నారు: సత్యనారాయణమ్మ మరణ వాఙ్మూలం బుద్ధిపూర్వకంగా యివ్వబడ్డదికాదు. దానికి సరియైనదేనని అనుకున్నా స్వతంత్రమైన ఇతర సాక్ష్యంచే అది ధృవపరుపబడలేదు. చనిపోయిన స్త్రీ వ్యభిచారిణి, నిందితుని యింటినుంచి కత్తిదొరికినదని చెప్పబడ్డ విషయం సంతృప్తికరంగా రుజువు చేయబడలేదు. అసలు నేరంచేయడానికి నిందితుని ప్రోద్బలపరచిన హేతువు తేల్చబడలేదు.

ప్రాసిక్యూషన్ పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ కె. పి. మల్లికార్జునుడుగారు, నిందితుని పక్షాన కోర్టు ఫీజ్ శ్రీ కమ్మెల లక్ష్మణరావు గారునూ వాదించారు.

సెంట్రల్ డెల్టా రాజకీయ బాధితుల సంఘం

రాజోలు, ఆగస్టు 4 — సెంట్రల్ డెల్టా రాజకీయబాధితుల సమావేశం గత నెల 30 వ తేదీని గన్నవరం రహదారి బంగళాలో జరిగింది, శ్రీ ఎ. సుబ్బారావుగారు సమావేశానికి అధ్యక్షత వహించారు.

కన్వీనర్ శ్రీ మంతెన విశ్వనాథంగారు ప్రస్తుత విధానాలను, కార్యక్రమాన్ని వివరిస్తూ మాట్లాడారు సెంట్రల్ డెల్టా రాజకీయ బాధితుల సంఘం నెలకొల్పబడింది, శ్రీ ఎ. సుబ్బారావుగారు అధ్యక్షులు, శ్రీ మంతెన విశ్వనాథంగారు కార్యదర్శిగను ఎన్నికయ్యారు శ్రీయుతులు నడింపల్లి రామభద్రరాజు (ఎం. ఎల్. ఎ), ముప్పిడి వెంకటరత్నం, ముప్పా నారాయణరావు, పళ్ళ వెంకట్రావు, మంతెన వెంకటసూర్య సుబ్బరాజు, కాకిచేసుల సూర్యనారాయణ, పడ్లమాని శ్రీరామమూర్తి, ముప్పా సీతాపతిగార్లు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.

కొత్తపేట తాలూకా పరిస్థితులను అధికారులతో సంప్రదించి పరిదిద్దడానికి శ్రీయుతులు మంతెన వెంకటసూర్యసుబ్బరాజు, కె సూర్యనారాయణ గార్లతో కమిటీ నియమించారు

అదేవిధంగా అమలాపురం తాలూకా కమిటీకి శ్రీయుతులు పళ్ళ వెంకట్రావు, ముప్పిడి సీతాపతిరావును నియమించారు. రాజోలు తాలూకాకు యిదివరకు ఎన్నుకొనబడిన కమిటీని గుర్తించారు.

రాజకీయబాధితులు ప్రాంతీయ తహసీల్దారు తిరిగి దరఖాస్తులను దాఖలు చేయవలసి వుండి ఉపసంఘ సభ్యులతో సన్నిహితత్వం కలిగివుండమని కోరుతూ తీర్మానించారు. ఇతర వివరాలను "మంతెన విశ్వనాథం, రాజోలు కాంగ్రెస్ కార్యాలయం" అడ్రసుకు వ్రాసి తెలిసికోవచ్చునట (మ. ఏ.)

హిందూస్థాన్ నౌకా నిర్మాణకేంద్రం 1953-54 లో ఒక కోటి 18 లక్షల యాభై కిమ్మత్తుగల వ్యాపారం చేసిందని, 1954-55 లో 2 కోట్ల 10 లక్షల వ్యాపారం చేసిందని ప్రకటించబడింది.

చెరకు ఉత్పత్తిదార్లు తయారుచేసే బెల్లానికి రవాణా సౌకర్యాలు

యలమంచిలి తాలూకా మహాసభ విజ్ఞప్తి

యలమంచిలి, ఆగస్టు 1—యలమంచిలి తాలూకా చెరకు ఉత్పత్తిదారుల మహాజన సభ జూలై 31 వ తేదీని శ్రీ నారికిపల్లి వెంకటరమణగారి అధ్యక్షతను శ్రీ గౌరీ సంఘ భవనంలో జరిగింది. సభకు సుమారు 300 మంది రైతులు, ఉత్పత్తిదారులు వచ్చారు.

సభలో చెరకు ఉత్పత్తిదారుల సమస్యలను గురించి పలువురు మాట్లాడారు.

చెరకు ఉత్పత్తిదార్లు తయారుచేయు బెల్లం రవాణా సౌకర్యాలు ప్రభుత్వం కలుగజేయకపోవడంవల్ల సరైన ధరలేక బెల్లం మార్కెటు పూర్తిగాపడిపోయి, రైతు నష్టకష్టముల పాలవుతున్నారని పంచదార ఫ్యాక్టరీ ఏరియాలో ఉత్పత్తి చెయ్యబడు చెరకుఅంతా ఆ ఫ్యాక్టరీవారు తీసుకొనే ఏర్పాటు ప్రభుత్వం గావించవలసిందని, ఏటికొప్పాక పంచదార ఫ్యాక్టరీలో కొందరు ధనాఢ్యులు తమపేర తమ కుటుంబాలలోనివారి పేర ఎక్కువ షేర్లు తీసుకొనివారు చెరకు ఉత్పత్తిదార్లు కాకపోయినను వారివద్దనుంచి తక్కువ ధరకు చెరకు తీసికొని అధిక లాభానికి ఫ్యాక్టరీకి సరఫరా చేస్తున్నారని ఇట్టి దురాచారాన్ని అరికట్టడానికి గాను చెరకు పండించేవారికి 3, 4 షేర్లు చొప్పున పంచి పెట్టవలసినదని కోరుతూ తీర్మానాలు చేశారు.

యలమంచిలి, నర్సీపట్నం చెరకు ఉత్పత్తిదారుల సంఘం నొకటి నెలకొల్పి అద్దానిని రిజిస్టర్ చేయించుటకుగాను శ్రీ నారికిపల్లి వెంకటరమణ, పిళ్లా కన్నయ్యనాయుడు, మందపాటి సత్యనారాయణరాజు, వాడపల్లి సూర్యనారాయణరాజు, పెట్ల అప్పలకొండ గార్లతో కమిటీ నొకదానిని ఎన్నుకున్నారు.

ఆంధ్రరాష్ట్ర మోటారు యూనియన్ కాంగ్రెస్ మహాసభ

బందరు, ఆగస్టు 2 —గత శుక్రవారం బందరులోని నాగాయలంక బస్సు యూనియన్ ఆఫీసులో జరిగిన కృష్ణాజిల్లా మోటారు ఆపరేటర్ల మహాసభలో ఆంధ్రరాష్ట్ర మోటారు యూనియన్ కాంగ్రెస్ 11 వ వార్షిక సమావేశం బందరులో సెప్టెంబరు మొదటివారంలో జరుపుటకు, అధ్యక్షులుగా శ్రీ పిడతల రంగారెడ్డి (యం ఎల్. ఏ.) గారిని, ప్రారంభకులుగా రాష్ట్ర రవాణా మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారిని ఆహ్వానించడానికి తీర్మానించారు. రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ యద్దనపూడి రామబ్రహ్మం గారు కూడా సమావేశానికి హాజరైనారు.

మహాసభ జయప్రదంగా నిర్వహించడానికి శ్రీ చావలి బ్రహ్మానందంగారి అధ్యక్షతన జిల్లా నలుమూలలనుంచి 21 సభ్యులతో కూడిన ఆహ్వానసంఘం ఏర్పాటు చేయబడింది ఇంకా సభ్యులను చేర్చుకొనడానికి సంఘానికి అధికార మివ్వబడింది. ఇతర కార్యనిర్వాహకులు: ఉపాధ్యక్షులు: శ్రీ పాలకుర్తి వెంకట్రావుగారు ప్రధాన కార్యదర్శి: శ్రీ మేడిచర్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు; కోశాధికారి: శ్రీ తాళ్లూరి అప్పారావుగారు.

భారత సంస్కృతి మహాసభలు

రాజమండ్రి, ఆగస్టు 5—భారత సంస్కృతి మహాసభల ఆహ్వాన సంఘం కార్యదర్శి శ్రీ రంప శంకరశాస్త్రిగారు ఇలా అన్నారు:—

"1955 అక్టోబరు 25, 26 27 తేదీలలో దసరా మహోత్సవ సందర్భంలో సారస్వత సభలు స్థానిక రామకృష్ణ సేవాసమితిలో జరుపుటకు రాజమహేంద్రవర పౌరులు నిశ్చయించినారు ఈ సభలలో పాల్గొనే కవి పండితులకు రాకపోకలు ఖర్చులిచ్చి, సభా గౌరవం యథోచితముగా జరుపబడును.

ఆంధ్రభాష-సమగ్ర వ్యాకరణ రచన; ఉత్తమ గ్రంథములు-వాని ప్రచార ప్రశస్తులు; తెలుగు సారస్వతము-సంస్కృత భాషా సంబంధము మున్నగు విషయములు పండితులతో చర్చింపబడుతవి. ఈ సభల ప్రధానోద్దేశము వైజ్ఞానిక విశ్వాసము గూర్చి చర్చచేయుటే

"దయామయులగు పండితులు—కవులు ఈ సభలలో పాల్గొని సభలు జయప్రదముగా జరిపించి వైజ్ఞానికముగా దేశ పురోభివృద్ధికి తోడ్పడ గోరుచున్నాను. గ్రామాంతరముల నుండి వచ్చే విద్వాంసులకు భోజనాదివసతులు ఏర్పాటు చేయబడగలవు."

'గ్రామ సేవకులు ప్రజలతో ఆత్మీయత అలవరుచుకొనాలి'

గుంటూరుజిల్లా కలెక్టర్ హితవు

ఒంగోలు, ఆగస్టు 4—గుంటూరుజిల్లా కలెక్టర్ శ్రీ యస్. భగవాన్‌దాసు, జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ జె. ఎ. ధర్మరాజాగార్లు 2 వ తేదీనుంచి, ఎడుగుండ్లపాడు, కరువది, వంతసూతలపాడు, గ్రామాలు చూశారు.

గ్రామాలలో గ్రామ మునసబు రిజిస్టరులో ఇకనుంచి జాతీయ వికాస పథకానికి సంబంధించి ఆఫీసర్లు, ఆయా గ్రామాలలో చేసిన పనులు నమోదు చేయాలట.

ఎండ్లూరు, యర్రజర్ల గ్రామములలో, డెవలప్ మెంటు వుద్యోగుల సభకు అధ్యక్షత వహించి శ్రీ భగవాన్‌దాసుగారు గ్రామ సేవకుల నుద్దేశించి ప్రతి వర్కరు గ్రామాలలో, తండ్రిగాను, సోదరుడుగాను, దాతగాను, సలహాదారుగాను, గ్రామస్థులకు స్నేహితుడుగాను ప్రవర్తించి, వారి అలవాట్లు అర్థం చేసు గ్రామంలో ప్రతి ఒక్కరితోను పరిచయం కలుగజేసుకొని వారి సహకారం సంపాదించవలెనని, కండ్లు మూసుకొని ఏ పని చేయరాదని ఈ శాఖకింద చేస్తున్న పనులు వారికి వివరించవలెనని, ప్రతి గ్రామంలో నుతరచుగా బహిరంగ సభలు జరుపక గ్రూపులు గ్రూపులుగా ప్రజలతో సంప్రతించవలెనని, స్థానికపనివారికి మంచిమార్గాలు నేర్పవలెనని బోధించారు.

వారి సమస్యలు తెలుసుకొనుటేగాక ప్రజలకు వర్కర్లవల్ల నమ్మకం కుదురునని ప్రతి నెల 30 వ తేదీని హరిజనదినోత్సవాలు జరపవలెనని హరిజనులు ప్రజలలో కలిసిమెలిసి తిరుగునట్లు చూడవలెనని ప్రతి గ్రామములో నిర్మిస్తున్న రోడ్లు మురికిగా లేకుండునట్లు చూడవలెనని చెప్పారు.

ఒంగోలులోని డెవలప్‌మెంటు బ్లాకు ఆఫీసులు తాలూకాలోని గ్రామాలలో పెట్టుటకు కలెక్టర్ కొర్నిపాడు, అమ్మనబ్రోలు, కరువది ఎడుగుండ్లపాడు, పేర్నమిట్ట, వంతసూతలపాడు గ్రామములు చూచినట్లు చెప్పబడుచున్నది. ఈ మార్పువల్ల గ్రామముల అభివృద్ధి త్వరితముగా జరుగునని భావించబడుతున్నది.

కలెక్టర్ స్థానిక సబ్ జెయిలును సందర్శించి అక్కడ తయారగుతున్న ఆహార పదార్థములు రుచిచూశారు. కొందరు ఖైదీలు చాకలిని ఏర్పాటుచేయ వలసినదిగా కోరారు.

మద్యనిషేధం కింద మూడు వేలు జరిమానా

జులై నెలలో మంగళగిరి సబ్ మెజిస్ట్రేటు కోర్టులో పెట్టబడ్డ కేసులలో

మంగళగిరి, ఆగస్టు 4—మంగళగిరి సబ్ మేజిస్ట్రేటు శ్రీ ఎం. వి. సుబ్బారావుగారు మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, అమరావతి పోలీసు వారిచే పెట్టబడిన ప్రొహిబిషన్ కేసులలో జులై నెలలో ఒకరికి రు 200/-, మరొకరికి రు 150/, అయిదుగురికి తలా రు 100/-, నలుగురికి తలా రు 75/-, ఎనిమిది మందికి తలా రు 60/-, తొమ్మిది మందికి తలా రు 50/-, ఎనిమిది మందికి తలా రు 40/-, ఇద్దరికి చెరి రు 45/-, పది మందికి తలా రు 30/-, ఆరుగురికి తలా రు 25/- నలుగురికి తలా రు20/—మొత్తం 58మందికి జులై నెలలో రు 3.020/-లు జుల్మానాలు, త్రాగినందులకు, సారా దగ్గర వుంచుకొన్నందులకు విధించారు.

మంగళగిరి పోలీసు వారిచే పెట్టబడిన కేసులలో త్రాగినందుకు అయిదుగురికి తలా ఆరు వారాలు కఠినశిక్ష, సారా దగ్గర వున్నందులకు, త్రాగినందులకు ఇద్దరికి చెరి మూడు మాసములు కఠినశిక్ష విధించారు. (మ. ఏ.)

మద్యనిషేధ చట్టం కింద 8 మంది అరెస్టు

మంగళగిరి, ఆగస్టు 3— మంగళగిరి పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బన్సీలాల్, సబ్-ఇన్స్పెక్టరు శ్రీ ఎం. వెంకటేశ్వరరావుగార్లు సిబ్బందితో యర్రబాలెం వెళ్ళి సారా కాయు బట్టీలమీద దాడి జరిపి $4\frac{1}{2}$ గ్యాలన్ కాపుసారా, 8 గ్యాలన్ల కాపు సారా వూట స్వాధీనపరచుకొని ఎనిమిదిమందిని అరెస్టు చేశారు

24 గాలన్ల సారా స్వాధీనం

ఇద్దరి అరెస్టు, గుర్రపుబండి స్వాధీనం

రాజమండ్రి, ఆగస్టు 4—గత ఆదివారం మధ్యాహ్నం, రాజమండ్రి రూరల్ ప్రొహిబిషన్ సబ్‌యిన్స్పెక్టరు శ్రీ వెంకటేశ్వర్లుగారు, స్పెషల్ ప్రొహిబిషన్ ఆఫీసరు వి. ఈశ్వరరావుగారు తమ సిబ్బందితో ఇచ్చటికి సమీపంలోవున్న రామదాసుపేటవద్ద అనుమానంపై ఒక గుర్రపుబండినాపి, తనిఖీ చేయగా అందులో ఆరు పెట్టెడబ్బాలలో 24 గాలన్ల వంటసారా దొరికింది.

ఈ సందర్భంలో ఇద్దరిని అరెస్టుచేసి సారాను గుర్రపుబండిని స్వాధీనపరచుకొన్నారు.

మంగళగిరిలో సబ్ ట్రెజరీ

మంగళగిరి, ఆగస్టు 4—

మంగళగిరి సబ్-తాలూకాకు మంగళగిరిలో సబ్-ట్రెజరీ పెట్టుటకు ప్రభుత్వం నిశ్చయించినట్లు తెలుస్తున్నది. ఈ సబ్-తాలూకాలో 60 గ్రామాలు ఏ. సి. సి. కంపెనీవారు ప్రభుత్వం వారిని కోరినట్లు, వర్తక సంఘాలవారు తీర్మానాలు చేసి పంపినట్లు తెలుస్తున్నది



ఓవల్‌టిన్
ఆదర్శమైన కుటుంబ పానీయము

సాధారణంగా శ్రమజీవులు, నాజూకు లేని నిత్యజీవితం దారిపంత కలిగి చిన్న ఆరోగ్యమైన కుటుంబాలే ఆనందంగా వుంటాయి. ఆరోగ్యానికి ముఖ్యమైన ద్రవ్యముల ఒక్కొక్కప్పుడు మామూలు ఆహారములో లోపించి వుంటాయని తెలిసికొన్న వివేకం గల చాలమంది గృహిణులు, నిత్యాహారమునకు అదనంగా "ఓవల్‌టిన్" గూడ తమ కుటుంబానికి యిస్తుంటారు.

రుచికరమైన "ఓవల్‌టిన్" వ్యయంచేసిన బలం పూర్తిచేయడానికి, రాత్రిళ్లు హాయిగా నిద్రపట్టడానికి అందరికి ప్రయోజనకారిగా వుంటుంది. అది, పండిన బార్లీ మాల్టు సారము, శుద్ధమైన మీగడ ఆవుపాలు, ప్రత్యేకంగా తయారుచేయబడిన కోకో, యింకను స్వాభావికమైన ఫాస్ఫేట్స్, విటమినులు కలిగిన మిశ్రమము. ఇందులో ఇంకను బి. డి విటమినులు చేర్చబడినవి. "ఓవల్‌టిన్" కొంచెం ధర లాభకరము. దీనితో సమానమైనది లేదు.

డిస్ట్రిబ్యూటర్లు: గ్రాహమ్సు ట్రేడింగ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్.

ఓవల్‌టిన్
ప్రపంచంలో అభిమాన పాత్రమైన ఆహార-పానీయము



సిలోన్ రేడియోమీద శనివారాలు రా. 8 నుండి 8-30 గం.ల వరకు 'ఓవల్‌టిన్' ఎమెచూర్ కార్యక్రమం వినండి (హిందీ-41,72 మీటర్లు)

IV. 444

మెరయుచు పొంగే పానీయము వేసవికాలములో కలిగే కడుపులోని అస్వస్థతలను పోగొట్టును

వేసవికాలములో మీ కడుపులో సులభముగా అస్వస్థత కలుగును. మెరయుచు పొంగే 'ఈనో' కడుపును పరిశుభ్రపరచి, జీర్ణకోశము చురుకుగా ఆరోగ్యవంతముగా ఉండేలా క్రమపరచును. ఈనో తియ్యముగా, సమర్థతతో అజీర్తివల్ల కలిగే అజీర్ణము, గుండెమంట మరియు కడుపు ఉబ్బరములకు సత్వరముగ నివారణయైన ఉపశమనము కలిగించును. దాహము పరకడుపున కొంచెము పెద్ద మోతాదు తాగుతే మృదువిరేచనకారిగా పనిచేయును.

'ఎంతో చల్లగా మరియు ఆహ్లాదకరముగా ఉండును!'

ఈనోస్ 'ఫ్రూట్ సాల్ట్'

'ఈనో' మరియు 'ఫ్రూట్ సాల్ట్' అను మాటలు రిజిస్టరు చేయబడిన ట్రేడు మార్కులు

ENO. 1709 (Tel.)

FS. 464

రోజూ వాడే బట్టలు లేక

విశేష అవసరములకు వాడే బట్టలు

ఏవైనాగాని

టాటా 501 స్పెషల్ ఎక్కువ బాగా ఉతుకుతుంది



భారతదేశపు పెట్టుబడితో, భారత నిర్వహణ క్రింద, భారతదేశములో తయారవుతున్నది

టాటా తయారు

టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లిమిటెడ్

[library stamp]

దేశం మొత్తంపై సెకండరీ విద్యావ్యాప్తికి నిపుణుల సంఘం

"సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్" పేర నెలకొల్పడానికి ఢిల్లీ నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 6—

యావద్భారతంలోను సెకండరీ- విద్యావిధానాన్ని పరిశీలించి, సెకండరీ విద్య సర్వతో ముఖాభివృద్ధి నిమిత్తం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సలహా యివ్వగల నిపుణుల సంఘంగా వ్యవహరించగల ప్రత్యేక సంఘాన్ని-అఖిలభారత సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌ను భారత ప్రభుత్వం విద్యా సలహాదారు చెయిర్మన్ గా నియమించడానికి నిర్ణయించబడింది.

ఈ కౌన్సిల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెకండరీ విద్యావిషయమై చేసే ప్రతిపాదనలను పరిశీలించి, సెకండరీ విద్యాభివృద్ధికి ప్రభుత్వామోదం పొందిన కార్యక్రమం అమలు జరిగే విషయంలో భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంపాదించిన అనుభవంతో తోడ్పడుతుంది.

ఈ కౌన్సిల్ సెకండరీ విద్యకు సంబంధించిన సమస్యల పరిశోధనను కూడా ప్రోత్సహిస్తుంది. తన లక్ష్యపూర్తికి ఈ కౌన్సిల్ ఆడ్‌హాక్ కమిటీలను కూడా నియమించవచ్చు

సెకండరీ విద్యాభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనే సంస్థలకు డబ్బు మంజూరుచేయడం, నిధులు సేకరించడం మున్నగు విషయాలను ఈ కౌన్సిలే నిర్ణయిస్తుంది.

కౌన్సిల్ కార్యక్రమం కొనసాగడంకోసం కౌన్సిల్ కోరిన మొత్తం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది.

ఈ కౌన్సిల్‌లో కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆడిషనల్ సెక్రటరీ, కేంద్రవిద్య సలహా సంఘం తాలూకు ముగ్గురు సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖలవారు ఆరుగురు,ఆరుగురు విద్యా విషయనిపుణులు సభ్యులుగా వుంటారు. ట్రెయినింగ్ కాలేజి ప్రిన్సిపాల్స్ ప్రతినిధి ఒకరు, సాంకేతిక విద్యా సంఘం ప్రతినిధి ఒకరు, ఇంటర్ యూనివర్సిటీ బోర్డు ప్రతినిధి ఒకరు, కమ్యూనిటీ ప్రాజెక్టు నిర్వహణాధికార్యవర్గ ప్రతినిధి ఒకరు నామినేట్ చేయబడుతారు. సెకండరీ విద్యాశాఖ ప్రధానాధికారి ఈ కౌన్సిల్ కార్యదర్శిగా వుంటాడు.

ఈ సభ్యుల అధికార పరిమితి మొదట్లో మూడు సంవత్సరాలు.

ఈ కౌన్సిల్ సంవత్సరానికొకమారు కేంద్రప్రభుత్వం విద్యాశాఖద్వారా, కేంద్ర విద్యాసలహా సంఘానికి నివేదిక అందజేస్తుంది.

తూర్పు బెంగాల్ అసెంబ్లీ స్పీకర్

ఫ్రంట్ అభ్యర్థి ఎన్నిక : అవామీ లీగ్ ఓటమి

ఢాకా, ఆగస్టు 5— 1954లో జరిగిన ఎన్నికల తర్వాత తొలిసారిగా నేడు సమావేశమైన తూర్పు బెంగాలీ అసెంబ్లీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థి అబ్దుల్ హకీం 85 వోట్ల మెజారిటీతో ఎన్నుకోబడ్డాడు. అబ్దుల్ హకీంకు 167 వోట్లు, ఆయనతో పోటీచేసిన అవామీ లీగ్ అభ్యర్థి మనియుర్ రహమాన్‌కు 92 వోట్లు వచ్చాయి.

స్పీకర్ ఎన్నికను నిర్వహించడానికి గవర్నర్ నియమించిన ఫ్రంట్ నాయకుడు మిష్టర్ ఎ. కె. ఫజ్ లుల్ హక్ నిర్వహించాడు.

కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌పార్టీ నుంచి విడిపోయిన యునైటెడ్ ప్రొగ్రెసివ్ పార్టీ నిమ్న జాతి సమాఖ్య, యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థిని బలపరచినట్లు తెలిసింది.

యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థి వహీద్ అలీ డిప్యూటీ స్పీకరుగా ఎన్నుకోబడ్డాడు. ఈయనకు 170 వోట్లు వచ్చాయి. పోటీ చేసిన అవామీ లీగ్ అభ్యర్థిని బద్రున్నీసా బేగంకు 99 వోట్లు వచ్చాయి.

విదేశీయులకు తెలుగు రచయితల పరిచయం

హైదరాబాద్, ఆగస్టు 6—రాజపుటానా విశ్వవిద్యాలయానికి చెందిన బో ఖ పూర్ జస్వంత్ కాలేజి శల్యశాస్త్రాచార్యుడు డాక్టర్ ఎ. టి. రాజా విదేశాల్లోని కొన్ని సాంస్కృతిక సాహిత్య పత్రికల ప్రతినిధిగా పని చేస్తు... తెలుగు రచయితలను, కవులను, ... విజ్ఞానుల దృష్టికి తేవడానికి ఆయన ... అవసరమైతే కొన్ని తెలుగు ... అనువదించి, మరికొన్నింటిని ... ఆయా పత్రికల్లో ఆయన యథాతథంగానో, పంక్తి స్వంగానో ప్రకటించుతారు. యావదాంధ్రములోని రచయితలు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని తెలుగు సరస్వతికి అంతాంతర ప్రఖ్యాతిని కలుగజేయాలని ఆయన కోరుతున్నారు.

తెలుగు నవలా రచనపోటీ

హైదరాబాద్, ఆగస్టు 6—స్థానిక సారస్వత సమితివారు నవలా రచనపోటీ ఏర్పాటు చేశారు. ప్రథమ బహుమతి 200 రూపాయలు, ద్వితీయ బహుమతి 100 రూపాయలు ఇవ్వబడుతాయి. వివరాలకు 30-8-8, జాంబాగ్, హైదరాబాద్-1 అనే చిరునామాకు వ్రాయాలని ప్రధాన కార్యదర్శి శ్రీ చక్రవర్తి వేణుగోపాలరావుగారు కోరుతున్నారు.

ఉక్కు కర్మాగారాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 6—12 మంది ఉక్కు పరిశ్రమ నిపుణులు, ఉద్యోగులు గల భారతీయ రాయబారవర్గం ఇండియా ప్రభుత్వం ఉత్పత్తి శాఖ కార్యదర్శి నాయకత్వాన రేపు ఇక్కడినుంచి బయలుదేరి రష్యాకు వెళ్ళనున్నది. సోవియెట్ ఉక్కు పరిశ్రమలను సందర్శిస్తూ ఒక నెలరోజులు ఆ దేశంలో ఈ రాయబారవర్గం పర్యటిస్తుంది.

తిరిగి వచ్చేటప్పుడు ఈ రాయబారవర్గం చెకోస్లొవేకియాలో వారంరోజులు పర్యటించగలదు.

గత 2 వ తేదీన కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్ కర్నూలు వచ్చినపుడు పట్టణ కాంగ్రెసు కమిటీ స్వాగత మిచ్చినప్పటి ఫోటో.



డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారి ఇంటివద్ద కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్‌కు బాలభట సంఘం వందనం సమర్పించారు.

విదేశ కంపెనీల తేయాకు తోటలు

జాతీయం చేయాలనే సంకల్పం లేదట

న్యూఢిల్లీ, ఆగస్టు 5—ఇండియాలో విదేశ కంపెనీలకింద రబ్బరు, తేయాకు తోటలను జాతీయం చేయాలన్న ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని వాణిజ్య మంత్రి శ్రీ డి. పి. కర్మార్కర్ నేడు లోకసభలో శ్రీ బిభూతి మిశ్రా ప్రశ్నకు వ్రాతమూలకంగా సమాధానం చెప్పారు.

నేరాలను కనిపెట్టడంలో ప్రజాసహకారాన్ని పొందడానికై జస్టిసెస్ ఆఫ్ పీస్‌ను ప్రజలనుంచి నియమించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది.

ప్రభుత్వోద్యోగులలో అవినీతి నిర్మూలనం

కేంద్ర మంత్రివర్గ శాఖలకు పంత్ పథకం

న్యూఢిల్లీ, ఆగస్టు 6—

ప్రభుత్వోద్యోగులలో అవినీతిని నిర్మూలించడానికిగాను హోం మంత్రి పండిట్ పంత్ పూనికపై కేంద్రంలోని ప్రతి మంత్రివర్గ శాఖకు ప్రత్యేకంగా ఒక ఆఫీసరును, కనీసం డిప్యూటీ సెక్రటరీ హోదా కలవారిని వెంటనే నియమించాలన్న నిర్ణయం జరిగింది.

ప్రతి శాఖలోని ఈ ఉద్యోగి (విజిలెన్సు ఆఫీసరు అని పిలుస్తారు.) ఆయా శాఖల కార్యదర్శుల అధికారాలు, ఆదేశాలకు లోబడి పని చేస్తూవుంది, ఆ శాఖలోను, దానికి అనుబంధంగావుండే ఆఫీసులలోను వుండే అవినీతి, లంచగొండితనానికి సంబంధించిన వ్యవహారాలను అరికట్టుతూ, అందుకు సంబంధించిన వారిని శిక్షిస్తూ వుంటారు.

అవినీతి పిశాచాన్ని పూర్తిగా నిర్మూలించడానికి అనేకరకాలుగా, అనేక రంగాలలో పోరాటాన్ని కొనసాగించవలసి వుంటుందని, ఇందుకు తగిన కృషి ఆయా మంత్రివర్గ శాఖలలోను, ఆఫీసులలోను జరగాలని కూడా గుర్తించడం జరిగింది.

వివిధ శాఖలలో యిలా కృషి చేస్తూవున్న ఆఫీసర్ల కార్యక్రమాలను సమన్వయపరచడానికి, తగిన సూచనలు, ఆదేశాలు యివ్వడానికిగాను హోం శాఖలో ప్రత్యేకంగా ఒక డివిజన్‌ను ఏర్పాటుచేశారు. దీనికి అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్సు డివిజన్ అని పేరుపెటారు. దీనికి ఉన్నతాధికారిగా ఒక డైరెక్టర్ వుంటాడు. తగినంతగా సిబ్బంది సహాయం కూడా వుంటుంది. ఇండియా ప్రభుత్వంలోని స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంటు కూడా ఈ డైరెక్టర్ అజ్మాయిషీ చేస్తూ, అవినీతి కేసులకు సంబంధించిన దర్యాప్తులు, ప్రాసిక్యూషన్‌లు చురుకుగా జరిపించేటట్లు చూస్తారు. ఇండియా ప్రభుత్వశాఖల పునర్వ్యవస్థీకరణకు ప్రత్యేకంగా ఒక శాఖ వుంది. దాని కార్యక్రమాలకు, అవినీతి నిర్మూలన కృషికి కూడా సన్నిహితమైన సంబంధం కలదు కనక, ఆ శాఖకు ప్రస్తుతం వున్న డైరెక్టర్ శ్రీ ఎస్. బి. బాపట్, విజిలెన్సు డివిజన్‌కు కూడా డైరెక్టరుగా వుండడం సమంజసం కాగలదని భావిస్తున్నారు

అవినీతి నిర్మూలనకు హోంశాఖ వారు చేయదలుస్తున్న ఏర్పాట్లలో ఇది తొలి చర్య మాత్రమే. దీని అనుభవంతో మరికొన్ని ఏర్పాట్లు చేయగలరట. అందులో స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంటును పెంచడం, వివిధ శాఖలలో విజిలెన్సు సిబ్బందిని పెంచడం వగైరాలు వుండగలవట కూడా.

ప్రతిశాఖలోను ప్రత్యేకంగా నియమించబడుతున్న విజిలెన్సు ఆఫీసరు ఆశాఖ కార్యదర్శి సహాయం, ఆదేశాలతోను, విజిలెన్సు శాఖడైరెక్టరు నాయకత్వాన ఆయా శాఖలలో సాగుతున్న అవినీతి వ్యవహారాలను పసికట్టడానికి, పట్టుకోవడానికి, శిక్షించడానికి, నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటూ వుంటారు.

అవినీతి చర్యలకు కల అవకాశాలను తగ్గింప జేయడానికిగాను ఆఫీసులో పని జరిగే పద్ధతులను, ఆర్గనైజేషన్‌ను గురించి కూడా ఈ ఉద్యోగి పరిశీలనలు చేస్తూవుంటాడు ఆఫీసులలో జరిగే పనులను క్రమపద్ధతిని అజ్మాయిషీ చేయడానికి, హఠాత్తుగా ఆఫీసులకువెళ్ళి ఫైల్సుచూడ్డానికి కూడా పూనుకొనగలరని విశ్వసించబడుతున్నది.

ఏ ఒక్క వ్యక్తిలోనైనా అవినీతి, లంచగొండితనానికి సంబంధించిన అనుమానాలు కనిపించినప్పుడు, అందుకు తగిన ఆధారాలు కూడా దొరికినప్పుడు వారికి సంబంధించిన ఆఫీసర్లు వెంటనే తగినకేసులు పెటి అవసరమైన చర్యలు తీసుకొనడం కూడా జరుగుతుందని తలంచబడుతున్నది.

అవినీతికి సంబంధించిన కేసులు దర్యాప్తులు జరపడం, ప్రాసిక్యూషన్ పెట్టడం వగైరాలన్నీ ప్రస్తావానికి స్పెషల్ పోలీసు శాఖవారు చేస్తున్నారు. ఇకను వి విజిలెన్సు శాఖ డైరెక్టర్ కూడా వీటి విషయమై తగు శ్రద్ధచూపి, త్వరితంగా పనులు జరిపించగలరట కూడా.

జపాన్‌వారు నాటిన మందుగుండు

ప్రేలినందున ఒరిస్సా గ్రామంలో ఇద్దరి మరణం

భువనేశ్వర్, ఆగస్టు 6—పది సంవత్సరాలక్రితం మనుష్యులను రానివ్వకుండా నిరోధించడానికి గాను బాలసోర్ జిల్లాలోని సముద్రతీర గ్రామంలో ఒక దానిలో జపాన్ వారు నాటిన మందుగుని గత మేనెల జరిపిన తేదీన ప్రేలడం వల్ల ఇదరు గ్రామస్థులు మరణించినారని నేడు ఒరిస్సా అసెంబ్లీ డిప్యూటీ హోంశాఖ మంత్రి నీలమణ్ రౌతరాయ ఒక ప్రశ్నకు జవాబు చెప్పారు.

కాంగ్రెసు సభ్యుని ప్రశ్నకు జవాబుచెబుతున్న డిప్యూటీ హోంశాఖ మంత్రి ఈ సంఘటన అనంతరం జరిగిన విచారణలో అలాంటివి 14 బాంబులు దొరికినవని, ఇవి అన్ని సముద్రపు ఒడ్డుకు అతిసమీపంలో దూరంలో వున్నవని అన్నారు.

దక్షిణ, పశ్చిమ భారతాలకు చెరివొక నేషనల్ లైబ్రరీ

ద్వితీయప్రణాళికలో నెలకొల్పడానికి యోచన

కలకత్తా, ఆగస్టు 6—కేంద్ర ప్రభుత్వం ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో ఇతర ఆల్ ఇండియా సర్వీసస్‌లాగే ఆల్ ఇండియా లైబ్రరీ సర్వీస్ ఏర్పాటుచేయదలచింది.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో గ్రంథాలయ సౌకర్యాలు ఇతోధికంగా కలిగించడం కోసం ఈ ఆల్ ఇండియా లైబ్రరీ సర్వీస్ అవసరమని భావించబడుతున్నది.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో దక్షిణ భారత, పశ్చిమ భారతాలలో చెరి ఒక నేషనల్ లైబ్రరీ (జాతీయ గ్రంథాలయం) నెలకొల్పాలని కూడా ఆలోచనలో వుంది.

దేశంలోని గ్రంథాలయా లన్నిటికీ కేంద్రాధికార సంస్థగా ఢిల్లీలో నెలకొల్పబడనున్న సెంట్రల్ నేషనల్ లైబ్రరీ భవనానికి ఈ సంవత్సరం ఆఖరులో శంకుస్థాపన చేయబడుతుంది.

శ్రీ హీరాలాల్‌బోస్

ఖమ్మంలో ఘనస్వాగతం

ఖమ్మంమెట్టు, ఆగస్టు 4— అఖిల భారత యువజన కాంగ్రెస్ కన్వీనరు శ్రీ హీరాలాల్ బోస్‌గారు, రాష్ట్రంలో పర్యటిస్తూ ఖమ్మం వచ్చారు. వారివెంట హైదరాబాద్ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ కన్వీనర్లు శ్రీ ఎ. యాదగిరిరావు, శ్రీ వెంకట్రామా రెడ్డిగారు కూడా వచ్చారు. ముగ్గురికి ఖమ్మం స్టేషన్‌లో జిల్లా యువజన కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ కమిటీల తరఫున ఘనమైన స్వాగతం యివ్వబడింది. వారిని గొప్ప ఊరేగింపుతో యువజన కాంగ్రెస్ ఆఫీసుకు తీసుకొనిపోయారు.

శ్రీ యం. హీరాలాల్‌రాయ్ జిల్లా యువజన కాంగ్రెస్ కన్వీనర్‌గారి అధ్యక్షతను సభ జరిగింది.

శ్రీ యాదగిరి, శ్రీ వెంకట్రామారెడ్డిగార్లు హైదరాబాద్ యువజన కాంగ్రెస్ "కార్యక్రమాల"ను గురించి మాట్లాడారు. శ్రీ కటారి అప్పారావు పట్టణ కన్వీనరుగారు శ్రీ బోస్ గారికి సన్మానపత్రం సమర్పించారు.

శ్రీ హీరాలాల్‌బోస్‌గారు మాట్లాడుతూ, నిర్మాణ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవకులుగా యువకులు నడుంకట్టినప్పుడే మనం అత్యంత శీఘ్రంగా పురోగమనం సాగిస్తామన్నారు. బలవత్తరమైన జాతిగా రూపొందాలంటే జాతిలో ఎంతో క్రమశిక్షణ అవసరమనీ, మనదేశంలో ప్రజాస్వామ్యం వినా మరే పరిపాలనా వ్యవస్థకు తావులేదనీ అన్నారు.

యువజన కాంగ్రెస్ యువకుల అవసర సమస్యలు ముందుంచుకొని వారి దృష్టిని నిర్మాణ కార్యక్రమాల వైపు మరలిస్తుందన్నారు.

కాంగ్రెస్‌లోని ముఠా రాజకీయాలలో జోక్యం కలిగించుకోవద్దని యువకులు గడచిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏకీకృతశక్తితో నిర్మాణ కార్యక్రమాలకు పూనుకుంటే దేశస్వరూపం సంపూర్ణంగా మారి అతి త్వరలోనే మహోన్నత స్థాయిలో వుంటుందని ఉద్ఘాటించారు.

ఈరోజు ప్రజల్లో పనిచేయాలనే కాంక్ష ఉంది. దానిని సరియైన దారిలో పెట్టటం యువకుల కర్తవ్య మన్నారు.

జిల్లా యువజన కాంగ్రెస్ కన్వీనరు, హీరాలాలు రాయ్ గారు, యీ జిల్లాలో జరిగే నిర్మాణ కార్యక్రమాలను గురించి శ్రీ బోస్‌గారికి తెలిపారు, వారి ధన్యవాదాలతో సభ ముగిసింది.

రూర్కే లాలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు గాను స్వాధీనపరుచుకొనవలసిన భూములకు నష్టపరిహారం చెల్లించడానికై ఒరిస్సా ప్రభుత్వంవద్ద హిందూస్తాన్ స్టీల్ కంపెనీవారు 20 లక్షలు డిపాజిట్ చేసినారని అసెంబ్లీలో ఆర్థికమంత్రి ప్రకటించారు.

కలకత్తా లైన్‌పై అవరోధం తొలగింపు

సరాసరి రైళ్ళ రాకపోకల ప్రారంభం

మద్రాసు, ఆగస్టు 6—ఆగ్నేయ రైల్వే మండలంలోని సోమ్‌పేట, పూండి స్టేషన్ల మధ్య పూరీ ప్యాసింజర్‌కు సంభవించిన ప్రమాదంవల్ల రైల్వే లైన్‌కు కలిగిన అవరోధం నేటి సాయంత్రం 5-30 గంటలకు తొలగించబడిందని సదరన్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నేడు ప్రకటించారు.

నేటి ఉదయం ఇక్కడికి రావలసిన కలకత్తా మెయిలు 11 గంటలు ఆలస్యంగా వచ్చింది. పూరీ ప్యాసింజర్ రేపుగాని ఇక్కడికి రాదు.

ప్రమాదం జరిగిన వైనం

శ్రీకాకుళం, ఆగస్టు 6—నిన్న ఉదయం పూరీ ప్యాసింజర్‌కు సంభవించిన ప్రమాదం ఘోరమైనదని తెలుస్తున్నది.

పూండిస్టేషన్ దాటిన తరువాత రెండు మైళ్ళలో వున్న చిన్నతూమును ప్యాసింజర్ దాటుతూ వుండగా ఈ ప్రమాదం సంభవించింది. పెట్టెలు తలకిందులై నీళ్ళలో పడిపోయినవి.

ఈ రైలు వెళ్ళడానికి 20 నిమిషాలు ముందుగానే ఒక గూడ్సుబండి ఆ మార్గాన వెళ్ళింది. కాని దానికేమీ అపాయం సంభవించక, ప్రయాణీకుల రైలుకే ఇది సంభవించడం దురదృష్టకరం.

ప్రమాదం సంగతి తెలియగానే ఆముదాలవలసనుంచి పార్లమెంట్ సభ్యుడు శ్రీ బి. రాజగోపాలరావుగారు, వైద్యులతో సహా అక్కడికి వెళ్ళి బాధితులకు వైద్య సహాయం చేయించారు. సోంపేట, పలాసాలనుంచి కూడా వైద్యులు వచ్చి చికిత్సచేసి ఆదుకున్నారు. గాయపడినవారందరూ ప్రథమ చికిత్స అనంతరం వాల్తేరుకు పంపించబడినారు.

బాలామందికి ఎముకలు విరిగిపోయినవి. కొంతమందికి తలలమీద కూడా గాయాలు తగిలినవి.

మొత్తం రైలుకు 8 పెట్టెలు వుండగా ఆయిదు పడిపోయినవి. రైళ్ల రాకపోకలకు అవరోధం కలిగినందున గురువారంనాడు కలకత్తా నుంచి బయలుదేరి మద్రాసు వెడుతూ ప్రమాదం జరిగినప్రాంతానికి వచ్చిన కలకత్తా మెయిలులోని ప్రయాణీకులను వాల్తేరు-ఖర్గపూర్ ప్యాసింజర్‌లోనికి మార్చడానికి కలకత్తా మెయిలుగా అక్కడినుంచి తిప్పి మద్రాసు పంపించారు.

వాల్తేరు-ఖర్గపూర్ ప్యాసింజర్‌లోని ప్రయాణీకులను కలకత్తానుంచి వచ్చిన మెయిలులోనికి మార్చి దానినటు పంపించి వేశారు.

ఇలాగే జనతా ఎక్స్‌ప్రెస్‌లలోని ప్రయాణీకులను కూడా ఒకబండి నుంచి మరొకదానిలోనికి మార్చి అటు బండిని అటు ఇటు బండిని ఇటు తిప్పి పంపించారు.

శుక్రవారంనాడు వాల్తేరునుంచి కలకత్తాకు బయలుదేరిన మద్రాసు మెయిలు విజయనగరం-రాయపూర్ మార్గంమీదుగా తిప్పి పంపించబడింది.

శుక్రవారంనాడు హౌరా మద్రాస్‌కు బయలుదేరిన మెయిలు మామూలు మార్గానే రావచ్చునని, శనివారంనాడు ఉదయానికి మార్గం మరమ్మత్తు కాగలదని భావించబడుతున్నది.

కలకత్తా నుంచి దక్షిణ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఒక ప్రకటన చేస్తూ, ప్రమాద బాధితులకు జరిగిన సహాయ కార్యక్రమాలను వివరించారు. ప్రమాద కారణం గురించి దర్యాప్తు జరుగుతున్నదని కూడా ఇందులో పేర్కొన్నారు.

విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, బెజవాడ, మదరాసు, బెంగళూరు, మైసూరు, హైదరాబాద్ పిలుపు

కవిరాజ్ పండిట్ దుర్గాదత్ శర్మ వైద్య వాచస్పతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నవరత్న కల్ప కనిపెట్టినవారు

ప్రతినెల ఇండియా ముఖ్యనగరములలో పర్యటించెదరు. దిగువచోట్ల కలుసుకోండి

విశాఖపట్టణం: ప్రతినెల 10 తేది మ॥ 2 గం॥ నుండి సా॥ 7-30 గం॥ల వరకు గ్రీన్‌లాండ్ హోటల్, ఫోన్: 682.

రాజమండ్రి : ప్రతినెల 11 తేదీ మోడరన్ హిందూ హోటల్, కాంతినివాస్, ఫోన్ : 22.ఎ.

గుంటూరు : ప్రతినెల 12 తేది వుడిపి శ్రీ కృష్ణభవన్, స్టేషన్ రోడ్డు ఫోన్: 181

విజయవాడ-2 : ప్రతినెల 13 తేదీ వెల్‌కమ్ హోటల్, సుమతి బిల్డింగ్స్, గాంధీనగర్, ఫోన్: 286.

మద్రాసు : ప్రతినెల 14, 15 తేదీలలో అంబాసడర్ హోటల్, 151, మౌంట్‌రోడ్. ఫోన్: 86923.

బెంగళూరు: ప్రతినెల 16 మరియు 28 తేది సా॥ తాజ్ మహల్ హోటల్, గాంధీనగర్, ఫోన్. 2422.

మైసూరు: ప్రతినెల 17 తేది ఇంద్రా భవన్ హోటల్, ధన్వంతరి రోడ్. ఫోన్: 590.

హైదరాబాద్ : ప్రతినెల 29 తేదీ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోన్: 5591.

సలహా పొందు వేళలు : ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు, సా॥ 4 నుండి రా॥ 7-30 గం॥వరకు.

పై షెడ్యూలు గమనించి ఆరితేరిన వారి వైద్య సలహాను తీసుకోండి.

వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణించేస్తారు.

నవరత్న కల్ప వాడండి

ఆది నరములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము.

దిగువ జబ్బులకు అమోఘ నివారిణి:

నరముల బలహీనత, జీర్ణ సంబంధమైన వ్యాధులు, అతిమూత్రము, మూలవ్యాధి, ఉబ్బసము చిన్న పెద్దలకు ఆరోగ్యం చేకూర్చుటకు ఇది యొక్కటే ప్రసిద్ధమైనది.

కోయంబత్తూరు, మధుర, తిరుచినాపల్లి, తెంజావూరు, కాలికట్, తిరువూర్, ఎర్నాకుళం, కొట్టాయం, త్రివేండ్రం, నాగర్‌కోయిల్, తిరునల్వేలి లలో క్యాంపుల అడ్రెసులకు, ఉచిత క్యాటలాగుకు వ్రాయండి:

NAVRATNA KALPA PHARMACY, Jullundur City, (India).
Grams: Navratna.





జంతులోకానికి దేవుడిచ్చిన వరదానమగు ఆకర్షణీయమైన రంగులు మానవుని శాశ్వత అసూయకు కారణమైయుండెను. ఇప్పుడు రోహిత్ వారు యీ అపారమైన వివిధ రకముల స్వప్నగత రంగులను సాధించి, వాటిని విచక్షణగల భారతీయ నమూనాల అద్దకములుగా నేశారు. రోహిత్ బట్టలు-స్త్రీలకు వాయిల్ చీరెలు మరియు అద్దకపు గుడ్డలు, పురుషులకు చొక్కా గుడ్డలు—అన్నియు తక్కువ ధరలు గలిగి చూచుటకు ఆడంబరమైనవి. రోహిత్ వారి గుడ్డలు యీ కాలపువారి అభిరుచి ననుసరించి తయారైనవి.
రంగులు తగ్గవు, నాణ్యతలో తీసిపోవు.

మేనేజింగ్ ఏజంటు: శ్రీ వాడిలాల్ లల్లూభాయ్



Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 185
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
9-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

80022

యాజమాన్యంలో కార్మికులకు భాగం

న్యూఢిల్లీ, ఆగస్టు 8—పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు అవకాశం కల్పించే స్కీమును ద్వితీయ ప్రణాళిక కాలంలో అమలుపరిచే విషయం ఆలోచనలో కలదని నేడు లోక్‌సభలో ఒక ప్రశ్నకు డిప్యూటీ కార్మిక మంత్రి శ్రీ ఆబిద్ అలీ సమాధానం చెప్పారు.

పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వ స్థాపనకు సుహ్రావర్దీకి ఆహ్వానం

ప్రధాని పదవికి మహమ్మద్ అలీ రాజీనామా చేసిన ఫలితం

ముస్లింలీగ్ పార్టీ నాయకుడుగా చౌధురీ మహమ్మద్ అలీ ఎన్నిక

కరాచీ, ఆగస్టు 8—

పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ అలీ నిన్నరాత్రి రాజీనామా యివ్వడం, అవామీలీగ్ లీగ్ సహకారంతో మిశ్రమ మంత్రి స్థాపనను రాజ్యాంగ నిర్మాణ సభ ముస్లింలీగ్ పార్టీ నిర్ణయించడం ఫలితంగా అవామీ లీగ్ నాయకుడు మిస్టర్ హసన్ షహీద్ సుహ్రావర్దీని నూతన మంత్రివర్గం నెలకొల్పడానికి తాత్కాలిక గవర్నర్ జనరల్ నేడు ఆహ్వానించాడు.

పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ అలీ తన పదవికి రాజీనామా యిచ్చినట్లు నిన్న అర్ధరాత్రి మంత్రివర్గ కార్యాలయం చేసిన సంగ్రహ ప్రకటనవల్ల తెలుస్తున్నది.

నిన్న రాత్రి సమావేశమైన రాజ్యాంగ నిర్మాణ సభ ముస్లింలీగ్ పార్టీ పాకిస్తాన్ ఆర్థికమంత్రి చౌధురీ మహమ్మద్ అలీని పార్టీ నాయకునిగా ఎన్నుకుని, న్యాయ శాఖా మంత్రి సుహ్రావర్ది నాయకత్వంలో 12 మంది సభ్యులు గల అవామీ ముస్లిం లీగ్‌తో కలిసి సంకీర్ణ పక్షం నెలకొల్పడానికి నిర్ణయించింది.

లీగ్, అవామీలీగ్ కలయికతో సమైక్య పక్షం ఏర్పడితే, దానికి ఇప్పటి 80 మంది రాజ్యాంగ నిర్మాణ సభలో—35 మంది లీగ్‌వారు అవామీలీగ్‌వారు 12 మంది—మొత్తం 47 మంది బలం వుంటుంది.

"రాజ్యాంగ నిర్మాణ సభ పూర్తిగా ఏర్పడింది గనుక రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం ప్రధాని యాక్టింగ్ గవర్నర్-జనరల్‌కు రాజీనామా అందజేశారు.

"నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసేవరకు పదవిలో వుండవలసిందిగా యాక్టింగ్ గవర్నర్-జనరల్ ప్రధానిని కోరాడు" అని కూడా ఈ ప్రకటనలో తెలుపబడింది.

రాజ్యాంగ నిర్మాణసభ ముస్లింలీగ్ పార్టీ నిన్నరాత్రి ఆరు గంటలసేపు చర్చలు జరిపి అర్ధరాత్రి కావస్తుండగా సమావేశం ముగించింది. యూసుఫ్ హరూన్ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు.

రాజ్యాంగ నిర్మాణ సభ ముస్లింలీగ్ పార్టీ నిన్న సాయంకాలం 5-20 గంటలకు సమావేశమై 40 నిముషాలు గడవగానే ప్రధాని మహమ్మద్ అలీ సమావేశం జరుగుతున్న కౌన్సిల్ గదినుంచి తొందర తొందరగా వెలుపలికి వెళ్ళారు.

ఆయనవెంట వెళ్ళిన పత్రికా ప్రతినిధులు "మరల చర్చలకోసం తిరిగి రారా?" అని ప్రశ్నించగా, "ముస్లింలీగ్ పార్టీ నాయకుని ఎన్నికను గురించి నిష్పక్షపాతంగాను, ప్రశాంతంగాను నిర్ణయం జరగడంకోసమే నేను వెళ్ళిపోతున్నాను" అని ప్రధాని జవాబు చెప్పారు.

"నేను మరొక పార్టీ (యునైటెడ్ ఫ్రంట్) సభ్యుడనని కొందరంటున్నారు. కాని, నేను ఆ పార్టీసభ్యుణ్ణి కాను. కాని, ఆ పార్టీ నేను లీగ్ పార్టీ నాయకుడుగా ఎన్నుకోబడాలని పట్టుబడుతున్నది. ఈ పరిస్థితి నాకూ, నన్ను నాయకుడుగా ఎన్నుకోవలసిందని పట్టుబడుతున్న పార్టీకి ఇబ్బందిగానే వుంది. నా పరోక్షంలో పార్టీ ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్ణయం జరుపడానికి వీలుగా నేను వెళ్ళిపోతున్నాను" అని అలీ అన్నాడు.

తన పార్టీకి తన పరిస్థితిని వివరించానని ప్రధాని అన్నాడు.

కొయిలిషన్ పార్టీనిర్మాణానికి, యునైటెడ్ ఫ్రంట్ కోరిన కొన్ని షరతులపై మహమ్మద్ అలీ రాజ్యాంగ నిర్మాణ సభ లీగ్‌పార్టీకి అందజేసిన నివేదికలోని కొన్ని విషయాల వివరణ కోసం రాత్రి 9-30 గంటలకు చౌధురీ మహమ్మద్ అలీ ప్రధాని మహమ్మద్ అలీ వద్దకు వెళ్లారు. చౌధురీ మహమ్మద్ అలీ 35 నిముషాల తర్వాత తిరిగివచ్చి మహమ్మద్ అలీ అభిప్రాయాలను పార్టీ సమావేశానికి తెలియజేశారు.

తర్వాత కొంతసేపటికి పార్టీ నాయకుని ఎన్నిక ఫలితాలు ప్రత్యేక ప్రకటనలో తెలుపబడింది.

పార్టీసమావేశం ప్రారంభంలో మహమ్మద్ అలీ కాక, మరొకరిని పార్టీ నాయకుడుగా ఎన్నుకోవాలని పలువురు పట్టుబట్టారట. మహమ్మద్ అలీ అంగీకారయోగ్యమైన షరతులపై ఇతర పక్షం, లేక ఇతర వర్గాల సహకారం సంపాదించేపక్షంలో ప్రధానిగా వుండడానికి అభ్యంతరంలేదని సభ్యులన్నారట. తను ముస్లిం లీగ్ పార్టీ నాయకుడుగా వున్నప్పుడే యునైటెడ్ ఫ్రంట్ సహకారం పొందగలననే కారణంతో మహమ్మద్ అలీ ఈ ప్రతిపాదనను తోసివేశాడని తెలుస్తున్నది.

చౌధురీ మహమ్మద్ అలీ ప్రధాని అలీకి ఒక రాజీ ప్రతిపాదన చేశాడని, దాని మీదట పార్టీ నాయక పదవినుంచి తప్పుకోవడానికి ప్రధాని అంగీకరించాడని తెలుస్తున్నది.

మొత్తం 35 మంది సభ్యులలోను 30 మంది హాజరయ్యారు. ప్రధాని మహమ్మద్ అలీ వెళ్ళిపోయిన తర్వాత చౌధురీ మహమ్మద్ అలీ అధ్యక్షత వహించాడు.

అంతకు ముందు రాజ్యాంగ సభలోని యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఉభయ పాకిస్తాన్ లకు ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారం వుండే పక్షంలో తూర్పు పశ్చిమ, పాకిస్తాన్

(మిగతా 2 వ పేజీలో)

పారిశ్రామిక గృహవసతి

ఆంధ్ర ప్రభుత్వ పథకాలు

కర్నూలు, ఆగస్టు 8—ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద, కేంద్ర ప్రభుత్వ సహాయంతో పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు కట్టడాలను నిర్మించాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఉద్దేశించిన, 160 లక్షల రూపాయలు ఖర్చుకాగల పథకం కేంద్రానికి పంపించారట కూడా.

సహకార శాఖా మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు నేడీ విషయాన్ని పత్రికా విలేకరులకు తెలియజేస్తూ, ఈ160 లక్షల రూపాయలలోను 80లక్షల రూపాయలు సబ్సిడీగాను, మిగిలినది అప్పుగాను కోరుతున్నామని అన్నారు.

పారిశ్రామిక గృహ నిర్మాణ పథకాలు, హైదరాబాదు, ఉత్తర ప్రదేశ్, బొంబాయి రాష్ట్రాలతో పోల్చి చూచినప్పుడు, ఆంధ్రలో విరివిగా అమలు జరగలేదు. కనుక, ఈ స్కీములో పాల్గొనాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని విస్తృతమైన పారిశ్రామిక కేంద్రాలలో దానిని అమలు జరుపగలరని కూడా చెప్పారు.

తక్కువ ఆదాయం కలవారికి గృహవసతికి సహాయంగా మంజూరుచేసిన 74 లక్షలు, వచ్చే ఏడాది మార్చి 3 వ తేదీకి వినియోగింపబడగలదని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. దీనిలో 50 లక్షల 25 వేలు సహకార సంఘాలద్వారా వ్యక్తులకును, 18 లక్షల 20 వేలు స్థానిక సంస్థలలో పనిచేసే కింది తరగతుల ఉద్యోగుల వసతికి. 555 వేలు స్థానిక సంస్థలు భూములు స్వాధీనం చేసుకొనడానికి కేటాయించబడినట్లు వివరించారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, కర్నూలు, నెల్లూరు వంటి పురపాలక సంఘాలలో పనిచేస్తున్న కింది తరగతి ఉద్యోగులు గృహవసతికి మురికిపేటల అభివృద్ధికి తగిన పథకాలు పంపించమని ప్రభుత్వం కోరిందని కూడా అన్నారు.

రాజకీయ బాధితులకు భూముల కేటాయింపు

అక్టోబర్ నెలాఖరుకు పూర్తికాగలదని రెవిన్యూమంత్రి శ్రీ చంద్రమౌళిగారి ప్రకటన

నీటితీరువ హెచ్చింపును గురించి వివరాల సేకరణ

మద్రాసు, ఆగస్టు 8—

రాజకీయ బాధితులకు భూముల కేటాయింపునకు సంబంధించిన కార్యక్రమం వచ్చే అక్టోబరు నెలాఖరునాటికి పూర్తి కాగలదని రెవిన్యూమంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు నేడిక్కడ చెప్పారు.

రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు నేటి ఉదయం ఇక్కడ ఆంధ్ర రెవిన్యూ బోర్డు అధికారులతో చర్చలు జరిపారు.

రాష్ట్రంలో భూములకోసం రాజకీయ బాధితులనుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఎంతో ఇదమిత్థంగా చెప్పజాలనని మంత్రి శ్రీ చంద్రమౌళిగారు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా నీటి తీరువ రేట్లను విధించడానికి సంబంధించిన వివరాలు సేకరించబడుతున్నవని, నీటితీరువ రేట్లను విధించడానికి ఆంధ్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన బిల్లు ఆంధ్ర అసెంబ్లీ వచ్చే సమావేశంలో ప్రతిపాదించబడగలదని మంత్రి శ్రీ చంద్రమౌళిగారు తెలిపారు.

నేటి ఉదయం జరిగిన సమావేశంలో ఇతర పరిపాలనా వ్యవహారాలతోపాటు ప్రభుత్వంనుంచి రైతులు అప్పులను తీసుకోడానికి, ఇతర సౌకర్యాలను పొందడానికి వీలుగా జాయింటు పట్టాలను విడగొట్టడానికి, రాజకీయ బాధితులకు భూములను కేటాయించే నిమిత్తం ప్రభుత్వానికి చెందిన భూములను సత్వరంగా సర్వే జరపడానికి సంబంధించిన విషయాలు కూడా చర్చించబడినట్టు తెలుస్తున్నది.

వివిధ ప్రాజెక్టుల క్రింద విక్రయానికి గల భూముల సంఖ్యా వివరాలను గురించి కూడా చర్చలు జరిగినట్టు భావింపబడుతున్నది.

ఆంధ్ర రెవిన్యూబోర్డు ఆఫీసులో జరిగిన ఆ సమావేశానికి హాజరైనవారిలో మెంబర్ శ్రీ కె. ఎం. ఉన్నిథన్, సెకండ్ మెంబర్ శ్రీ ఎం. పి. పాయ్, రెవిన్యూబోర్డు సెక్రటరీ శ్రీ కె. సుబ్బారావు, జాయింట్ సెక్రెటరీ శ్రీ డి. ధనసింగ్‌గార్లు, ఇతర అధికారులు కలరు.

ఇతర రాష్ట్రాలకు బియ్యం అమ్మకం

కొనుగోలు పన్ను విధించే విషయమై ఆంధ్ర ప్రభుత్వం ఆలోచన

కర్నూలు, ఆగస్టు 8—రాష్ట్రాల మధ్య వాణిజ్యంపై అమ్మకం పన్నును వసూలు చేయడాన్ని విరమించడంవల్ల ఆంధ్ర ప్రభుత్వానికి మరింతగా ఆదాయం తగ్గగలదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించినట్టు తెలుస్తున్నది. ఇతర రాష్ట్రాలు కూడా సమ్మతించినప్పుడు, అన్ని రాష్ట్రాలతోపాటు తాను కూడా అందుకు అంగీకరించగలనని కూడా సూచించినట్టు తెలుస్తున్నది.

అధికార వర్గాల అంచనాలనుబట్టి, రాష్ట్రాల మధ్య వాణిజ్యంపై అమ్మకం పన్ను వసూలు చేయడాన్ని విరమించినప్పుడు, ఆంధ్ర ప్రభుత్వానికి సాలీనా 35 లక్షల రూపాయల ఆదాయం తగ్గగలదని తెలియ వస్తున్నది. ఇందులో హెచ్చు భాగం యితర రాష్ట్రాలకు అమ్ముతున్న బియ్యంవల్ల వస్తున్నందున బియ్యంపై కొనుగోలు పన్నును (పర్చేజ్ టాక్స్)ను విధించడానికిగల అవకాశాలను ఆంధ్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.

అమ్మకం పన్నువల్ల ఆదాయం యిప్పటికే తగ్గింది. 1954-55 లో 315 లక్షలు రాగలదని అంచనావేయగా, 280 లక్షలు మాత్రమే వచ్చివుంటుందని కొత్త అంచనాలనుబట్టి అనుకుంటున్నారు.

హైడ్రోజన్ బాంబు శక్తి మానవాభ్యున్నతికి వినియోగం

40 సంవత్సరాలలో సాధ్యమని జెనీవా సభలో అధ్యక్షుడు డాక్టర్ సి. హెచ్. భాభా ఉద్ఘాటన

ప్రపంచ విజ్ఞానశాస్త్రవేత్తల సమావేశ ప్రారంభం

జెనీవా, ఆగస్టు 8—

హైడ్రోజన్ బాంబుకు గల మహత్తర శక్తిని స్వాధీనం చేసుకోవడం ద్వారా మానవుని విద్యుచ్ఛక్తి అవసరాలన్నీ వచ్చే నలభై సంవత్సరాలలోను పూర్తిగాను, శాశ్వతంగాను తీర్చబడగలవని నేడిక్కడ ప్రారంభమైన పరమాణుశక్తి శాంతియుత వినియోగం ప్రథమ అంతర్జాతీయ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ఇండియా పరమాణుశక్తి కమిషన్ చెయిర్మన్ డాక్టర్ భాభా అభిభాషించారు.

హైడ్రోజన్ బాంబు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తిని స్వాధీనంచేసుకోవడం సాధ్యం కాదనడానికి తగిన కారణాలు మనదగ్గర లేవని డాక్టర్ భాభా అన్నారు. కాగా, హైడ్రోజన్ బాంబు విడుదలచేసే శక్తిని సక్రమంగా వాడుకునే పద్ధతి ఒకటి వచ్చే ఇరవై సంవత్సరాలలోను కనుగొనబడగలదనే తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో 73 దేశాలకు చెందిన సుమారు 1,200 మంది సుప్రసిద్ధ వైజ్ఞానికులు పాల్గొంటున్నారు. ఈ సమావేశం 12 రోజుల పాటు జరుగగలదు.

అంతర్జాతీయ సహకారంతో పరమాణుశక్తి శాంతి ప్రయోజనాలను గురించి పరిశీలన జరపాలని గత డిసెంబరు మాసంలో మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అనుసరించే ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది.

మానవ లోకానికి చరిత్రాత్మకము, అతి ప్రధానము అయిన ప్రస్తుతకాలం పరమాణుయుగానికి ఆదిమ కాలంగా భవిష్యత్తులో పరిగణించబడగలదని డాక్టర్ భాభా పేర్కొన్నారు. భవిష్యత్తులో నవ సువర్ణ యుగంగా పరిగణించబడగల పరమాణు యుగం ఆవిర్భవించగలదన్నారు.

రెండు దశాబ్దాలలో హైడ్రోజన్ బాంబు శక్తిని స్వాధీనం చేసుకునే పద్ధతి కనుగొనబడగలదని అంటూ, అలా జరిగినప్పుడు మానవుని విద్యుచ్ఛక్తి అవసరాలన్నీ శాశ్వతంగా, సంపూర్ణంగా తీరిపోగలవని డాక్టర్ భాభా అన్నారు. సముద్రాలలో హెవీ హైడ్రోజన్ (ఉదజని) ఎంత విస్తారంగా వున్నదో అంత విస్తారంగా విద్యుచ్ఛక్తిని ఉత్పత్తిచేసే పదార్థం లభించగలదన్నారు.

పరమాణుశక్తి యుగంలో పెద్ద యుద్ధాలు అసాధ్యం కాగలవని, అందువల్ల ప్రపంచమంతా శాంతియుత సహజీవన పద్ధతి క్రిందకు రాగలదని అన్నారు.

మనకు ప్రస్తుతం వున్న బొగ్గు, పెట్రోలు మొదలైన శక్త్యుత్పాదక ద్రవ్యాలన్నీ ఆఖరైపోవడంతో మననాగరికతాజ్యోతికూడా ఆఖరై ఆరిపోకుండా వుండాలంటే క్రొత్త శక్త్యుత్పాదక ద్రవ్యాలను కనుగొనవలసిన అవసరం కలదని డాక్టర్ భాభా అన్నారు. అమెరికాలో మనిషి ఎంత శక్తిని వాడుకొంటున్నాడో అదే రేటున మొత్తం ప్రపంచంలోని ప్రజలంతా వాడుకోవడం సాగిస్తే, ప్రపంచ జనాభా వచ్చే వంద సంవత్సరాలలోను రెట్టింపు కావడం జరిగితే, మనకు తెలిసివున్న శక్త్యుత్పాదక ద్రవ్యాల నిల్వలన్నీ ఒక శతాబ్దికాలంలో ఆఖరై పోగలవని అన్నారు.

మానవుడు రోజుకు (ఎనిమిది గంటల చొప్పున) చేసే పనిని గురించి చెపుతూ, ఎట్టి సాధన సామగ్రీలేని మానవుడు రోజుకు ఒక అర కిలోవాట్ గంట పనికంటె ఎక్కువ చెయ్యలేడని, అటి పనిద్వారా అతడికి నాలీదాలని తిండి మాత్రమే లభించగలదని డాక్టర్ భాభా అన్నారు.

నేడు పారిశ్రామికంగా అభివృద్ధిలో గల దేశాలలో మానవుడు సగటున రోజుకు 20 కిలోవాట్ గంటలపని చేస్తున్నాడని, ఒక దేశంలో 23 కిలోవాట్ గంటల పనిచేస్తున్నాడని ఆయన అన్నారు. ఈ పని, అంటే ఆ దేశంలో ఒక్కొమనిషి ఒక్కరోజులో చేస్తున్న పని 45 మంది బానిసలు చేసే కాయకష్టంతో సమానమైన పనిగా వున్నదన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధిలో గల మరొక దేశంలో ఈ లెక్క రెట్టింపుగా వున్నదన్నారు.

సమితి కార్యదర్శి ఉపోద్ఘాత

ప్రపంచ వైజ్ఞానికుల సహకారం అంతర్జాతీయ సమస్యల తీవ్రత తగ్గడానికి తోడ్పడుతుందని ఈ సమావేశానికి ప్రారంభోపన్యాసం చేస్తూ సమితి కార్యదర్శి మిస్టర్ హామర్ షెల్డ్ అన్నాడు.

ఈ సమావేశం రాజకీయాలతో సంబంధం లేనిదైనప్పటికి, దీనివల్ల ప్రధానమైన రాజకీయ ఫలితాలు కలుగగలవని ఆయన అన్నాడు.

మన అందరికి సమానమైన నాగరికతను నాశనం చెయ్యకుండా, పురోగమింపజెయ్యడానికి ఉద్దేశించిన ప్రతి దేశమూ ప్రపంచ విజ్ఞానుల మానసిక సమైక్యాన్ని గుర్తించవలసే వుంటుందని ఆయన అన్నాడు. అటువంటి నైతిక బాధ్యతనుంచి ఏ దేశమూ తప్పుకోజాలదన్నాడు.

ఈ సమావేశంలో విజ్ఞానులు జరిపే చర్చలు, చేసే నిర్ణయాలు ప్రజల మనస్సుల్ని యుద్ధపథంనుంచి శాంతిమార్గానికి మరల్చగలవని తాను విశ్వసిస్తున్నానన్నారు.

పరమాణుశక్తి ఆయుధాలకు ఎంతటి వినాశకశక్తి కలదన్న విషయమై విజ్ఞానులు పట్టించుకోవడంలేదు. ప్రపంచంలోని ఉభయ కూటాలకు చెందినవారు కలిసి తమ సాంకేతిక విజ్ఞాన వివరాలను సమీకరించుకొంటున్నారు. ప్రకృతిపై మానవుడు సాధించిన అత్యున్నతమైన విజయాన్ని మానవజాతిచే గుర్తింపజెయ్యడానికే వారు చేస్తున్న ఈ ప్రయత్నమంతా.

ఈ సమావేశం నేటి ఉదయం ఇక్కడ గల సమితి కార్యాలయం జనరల్ అసెంబ్లీ హాలులో ప్రారంభమయింది. పరమాణు శక్తి శాంతికాల వినియోగం గురించి అంతర్జాతీయ సమావేశం జరగడానికి ఇదే ప్రథమం.

శక్తి ఉత్పత్తి

శక్త్యుత్పాదక ద్రవ్యాలైన బొగ్గు, నూనె, గ్యాసు మొదలైనవి ఒక శతాబ్దిలో ఆఖరైపోగల ప్రమాదం కలదని చెపుతూ, ఇకముందు శక్త్యుత్పత్తి కోసం యురేనియం, థోరియంల పైపుకు మరలవలసివుంటుందని డాక్టర్ భాభా అన్నారు.

ప్రపంచంలో పరమాణుశక్తి పరిశ్రమ విస్తరించే కొలది అంతర్జాతీయ సమాజనిర్మాణావసరం ఎక్కువవుతున్నదని, ఆ సమాజంలో శాంతిరక్షణకు పెద్ద రాజ్యాలు అంగీకరించవలసి వుంటుందని ఆయన అన్నారు.

"సత్యాన్ని స్థాపించడమే మన విజ్ఞానుల ధర్మం. ఏదో ఒక దేశానికి శక్తిప్రపత్తులు కలిగివుండడంకంటె మానవజాతివల్ల మనకు గల బాధ్యతేగొప్పది" అని ఆయన అన్నారు.

ఈ సమావేశం జరిగే 12 రోజులలోను పరమాణుశక్తి శాంతియుత వినియోగాలను గురించి 460 వ్యాసాలు చదువబడగలవు.

ఈ సందర్భంలో రెండు ప్రదర్శనలు తెరువబడ్డాయి ఇందులో ఒకటి "పరమాణుశక్తి శాంతికాల వినియోగం"కు చెందినటిది. బ్రిటన్, రష్యా, అమెరికా, ఫ్రాన్సు, బెల్జియం, హాలెండు స్కాండినేవియా దేశాలు కలిసి సుమారు 25,00,000 డాలర్ల ఖరీదైన పరికరాలను ప్రదర్శనకు పెట్టాయి.

రెండవది పరమాణు వ్యాపార ప్రదర్శనం దీనిలో తొమ్మిది దేశాలకు చెందిన వందల కొలది. వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి.

ఈ సమావేశం అత్యాధునిక విపులంగాను, అత్యున్నత సాంకేతిక స్థాయిలోను వున్నది. శక్తి ఉత్పత్తికి క్రొత్త ఆశయాలను కనుగొనవలసిన అవసరం, పరమాణుశక్తి ప్రాధాన్యం. పరమాణుశక్తి పరిశ్రమ. దానితో సంబంధించిన ఆరోగ్య, భద్రతా సమస్యలు, రేడియో ధార్మిక శక్తిగల పదార్థాలు

(మిగతా రెండవ పేజీలో)

అలహాబాదులో ప్రధాని నెహ్రూ

వరదపీడిత ప్రాంతాలలో పర్యటన

అలహాబాదు, ఆగస్టు 8—ఉత్తర ప్రదేశ్ లోని వరదపీడిత ప్రాంతాలలో విమానంమీద పర్యటన చేస్తూ ప్రధాని నెహ్రూ నేటి ఉదయమే లక్నోనుంచి యిక్కడికి వచ్చారు. రైల్వేల మంత్రి శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ మునీశ్వర దత్ ఉపాధ్యాయ పార్లమెంటు సభ్యుడు శ్రీ అల్గురాయ్ శాస్త్రి ప్రభృతులు కూడా వచ్చారు. లక్నోనుంచి అలహాబాద్ వెళుతూ కొంతసేపు సుల్తానాపూర్ విమాన కేంద్రంలో దిగి వరద పరిస్థితులను గురించి స్థానిక అధికారులతోను, అనధికారులతోను సమాలోచనలు జరిపారు.

నేటి ఉదయం పదిన్నర గంటలకు ప్రధాని నెహ్రూ బమ్‌రౌలీ విమానాశ్రయంలో దిగునప్పటికి, ఆకాశం యింకా మబ్బులుగానే వుంది. గత రాత్రి కుంభవృష్టి కురిసింది.

యూరప్ పర్యటన అనంతరం ప్రప్రథమంగా స్వనగరానికి వస్తున్న పండిట్ నెహ్రూకు స్వాగతం చెప్పడానికి అనేకమంది విమానాశ్రయానికి వచ్చి, జయజయ ధ్వానాలతో స్వాగతం చెప్పారు. విమానాశ్రయంలో 15 నిముషాలు వుండి, ఆ తరువాత కారులో ఆనంద భవనానికి వెళ్ళారు.

మధ్యాహ్నం దాదాపు మూడు గంటలసేపు అలహాబాదు జిల్లాలోని వరద పీడిత గ్రామాలను సందర్శించి సాయంకాలానికి తిరిగి వచ్చి బహిరంగసభలో ఉపన్యసించారు

న్యూఢిల్లీ, ఆగస్టు 7—భారతదేశంలో తయారయిన మొటమొదటి హెచ్. డి-2 ట్రెయినరు విమానం ఆగస్టు 18 న జకార్తాలో ఇండొనీసియా దేశపు స్వాతంత్ర్య వార్షికోత్సవ సందర్భంలో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనలో పాల్గొనగలదు. ఆ విమానాన్ని హిందూస్తాన్ ఎయిర్ క్రాఫ్టు కంపెనీ తయారు చేసింది.

"సోషలిజం స్థాపనలో ఎవ్వరినీ అనుకరించము"

లక్నో సభలో నెహ్రూ స్పష్టీకరణ

వరదలవంటి ప్రకృతి ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కోవాలని ఉద్బోధ

లక్నో, ఆగస్టు 7—

ప్రధాని నెహ్రూ నేడిచ్చట బహిరంగసభలో ప్రసంగిస్తూ మహోజ్జ్వలమైన ఆర్థిక, సాంఘిక విప్లవ ప్రాంగణంలో ఇండియా ప్రవేశించినదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని హెచ్చరించారు. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు ప్రవేశపెట్టడంలోనూ, సోషలిస్టు పద్ధతిని నవసమాజ నిర్మాణంలోను ఇండియా మరొకరిని అనుకరించక తన మార్గాన్ని తాను అనుసరించవలసి వుంటుందని కూడా నొక్కి వక్కాణించారు.

ఇక సాంఘిక విప్లవాన్ని సాధించడంలో ప్రజలు కాలానుగుణంకాని పూర్వకాలపు సాంఘికాచారాలకు స్వస్తి చెప్పాలని, ఉదాహరణకు కుల వ్యవస్థ పాతదైపోయినందున అది పోవలసిందేనని కూడా అన్నారు.

విప్లవ సూత్రాలను గురించి ప్రస్తావిస్తూ విప్లవాలు అంటే కేవలం తిరుగుబాట్లు మాత్రమేకాదని, సాంఘిక వ్యవస్థను మార్పు చేయడం కూడా విప్లవమే కాగలదని అంటూ, విప్లవాలు రాజకీయ, ఆర్థిక, సాంఘిక విప్లవాలనే మూడు రకాలుగా కలవని అన్నారు. దేశంనుంచి బ్రిటిష్‌వారు వైదొలగి, స్వాతంత్ర్యం సిద్ధించడంతో ఇండియా రాజకీయ విప్లవం సమాప్తమైనదని, యిక ఆర్థిక, సాంఘిక విప్లవాన్ని సాధించవలసి వుంటుందని అంటూ యిలా చెప్పారు:

"సోషలిస్టు పద్ధతిని నవసమాజ నిర్మాణం ద్వారా దేశంలో ఆర్థికమైన మార్పులను కొని రావాలని మనం నిర్ణయించుకున్నాము. ఈ మార్పును కొనిరావడంలో కూడా ఇండియా యితరులను అనుకరించక, తన మార్గాలను తాను అనుసరించదలచింది. ఇతరదేశాలనుంచి మనం గుణపాఠాలను నేర్చుకొనవచ్చునేకాని వాటినే అనుకరించడం మాత్రం తగదు."

సాంఘిక విప్లవాన్ని గురించి ప్రస్తావిస్తూ కాలానుగుణ్యంకాని పూర్వకాలపు సాంఘిక ఆచారాలకు స్వస్తిచెప్పాలని, దేశంలోని అన్ని వర్గాలవారికి—ముఖ్యంగా హిందువులకు—విజ్ఞప్తిచేశారు. పాత అంతా మంచిదని చెప్పడంలో న్యాయం లేదని, ఎందుచేతనంటే "ప్రపంచం త్వరితంగా మారిపోతున్నది. నేటి కాలానికి సరిపోని పాత ఆచార వ్యవహారాలు అనేకం వున్నవి. సోషలిస్టు పద్ధతిని నవసమాజం ఒక వైపున, కుల వ్యవస్థ మరొక వైపున వుండడం ఏ విధంగాను పొసగదు" అని ప్రధాని నెహ్రూ నొక్కి వక్కాణించారు. హిందువుల లక్ష్యాలు ఉన్నతమైనవి. ప్రపంచమంతటా వాటిని గౌరవిస్తారని అంటూ, కులవ్యవస్థ వంటివి మాత్రం ఆ లక్ష్యాలకు విరుద్ధమైనవిగా వున్నవని అన్నారు.

వరద ప్రాంతాల పరిశీలన

ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతాలలో వరదదెబ్బ తిన్న ప్రాంతాలను విమానంమీద చూడానికిగాను ప్రధాని నెహ్రూ ఢిల్లీ నుంచి నేటి ఉదయం 11-45 గంటలకు యిక్కడకు వచ్చారు. దాదాపు రెండున్నర గంటలసేపు మూడు జిల్లాలలోని వరద ప్రాంతాల మీదుగా విమానంమీద జరిగిన ఈ పర్యటనలో గవర్నర్ శ్రీ మున్షీ, ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ మునీశ్వరదత్ ఉపాధ్యాయ, రైల్వే మంత్రి శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రి, పార్లమెంటు సభ్యుడు శ్రీ అల్గురాయ్‌శాస్త్రి ప్రభృతులు కూడా పాల్గొన్నారు. వీరి విమానం పైజాబాద్‌లో దిగినప్పుడు దాదాపు వందమంది శాసన సభ్యులు, అనేక మంది స్థానిక నాయకులు వారిని కలుసుకున్నారు.

ప్రకృతివల్ల సంభవించే ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొని, బాధితులకు సహాయపడడంలో ప్రభుత్వంతో సహకరించాలని ప్రధాని నెహ్రూ చెబుతూ ప్రకృతి శక్తులపై విజయాన్ని సాధించడం మానవునికి అసాధ్యమైపోతున్నదని అన్నారు. వరదలు కొన్ని సందర్భాలలో భూకంపాలు కూడా సంభవించవచ్చునని, వాటి అనుభవాన్ని బట్టి, ఈ ప్రమాదాల నష్టాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించుకొనడానికిగాను భవిష్యత్ప్రణాళికలను తయారుచేసుకొనవలసి వుంటుందని చెప్పారు. కష్టించి పనిచేయడంలో ప్రపంచంలోని అన్ని దేశాలు పోటీ పడుతున్నవని, ఇండియా ప్రజలు కూడా సకాలంలో కష్టించి పనిచేయనప్పుడు అభ్యుదయాన్ని సాధించలేరని చెబుతూ ఇలా అన్నారు:

"ఈ దేశప్రజలు అభ్యున్నతిని పొందాలని, పేదరికానికి స్వస్తి చెప్పాలని నేను కోరుతున్నాను. దేశం విశాలమైనది. తగిన స్తోమతను కూడా కలిగివున్నది. పెక్కుమంది వివేకవంతులు కూడా కలరు. కనకనే అది అభ్యున్నతిని సాధించలేదనడానికి కారణం కనిపించదు. నవయువకులు ముందుకువచ్చి, మాతృభూమి పురోభివృద్ధికిగాను, వివిధ రంగాలలో సముచితమైన కృషిని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ స్వల్పమైన తమ వివాదాలకు స్వస్తిచెప్పి నిర్మాణాత్మకమైన కృషిని కొనసాగించడానికి పూనుకొనాలి: నేటికి ఇండియా మేల్కొన్నది. దాని సహజశక్తుల విజృంభణ కూడా ప్రారంభమైనది. సుస్థిరమైన

(మిగతా 2 వ పేజీలో)

విదేశాల రాయబారులకు సోవియెట్ ప్రధాని విందు

'శిఖరాగ్ర' సభతో ప్రారంభమైన అంతర్జాతీయ సామరస్యం వర్ధిల్లాలని బుల్గానిన్ ప్రకటన

మాస్కో, ఆగస్టు 7—

సోవియెట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ నేటి మధ్యాహ్నం మాస్కో సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధంగా ఇచ్చటి విదేశాల రాయబారులందరను ఆహ్వానించి ఉద్యానవనంలో పెద్ద విందు చేశాడు.

ఈ విందు ఒకప్పుడు రష్యా చక్రవర్తిని కేథరైన్ ది గ్రేట్‌కు చెందిన ఉద్యానవనంలో ఏర్పాటు చేయబడింది. విందు జరుగుతున్నంతసేపు సంగీత విద్వాంసులు బృందగానం చేశారు. సోవియెట్ ప్రధాని అతిథులందరితోను ఎట్టి ఎరమరిక లేకుండా కలిసి మెలిసి తిరుగుతూ, వారికి పూలతోటలోని విశేషాలను, చెట్లక్రింద తిరుగుతున్న లేళ్ళను చూపుతూ, వారితో కులాసాగా సంభాషిస్తూ మంచి ఉల్లాసంగా గడిపాడు. ఈ విందుకు రాయబారుల భార్యలు, బిడ్డలు కూడా ఆహ్వానించబడినారు.

సోవియెట్ ప్రధాని ఇట్టి తోట విందును చేయడం ఇదే ప్రథమం. మున్ముందు ఇట్టి విందులు ఇతోధికంగా జరపబడుతూ వుండగలవని తాను ఆశిస్తున్నానని ఆయన అతిథులకు తెలియజేశాడు.

నేటి విందుకు మాస్కోలోని అమెరికన్ రాయబారి, బ్రిటిష్, ఫ్రెంచి ఛార్జి డి ఎఫెయిర్సుతోసహా 43 దేశాల రాయబారులు, సోవియెట్ మంత్రులు, ఉన్నతోద్యోగులు, వారి భార్యలు, బిడ్డలు హాజరైనారు. మొత్తం 250 మంది అతిథులలోను మాస్కోలోని విదేశీయ పత్రికల విలేకరులు కూడా వున్నారు వీరందరు సకలదేశాలకు చెందిన అతిథులతో ఉల్లాసంగా కబుర్లుచెబుతున్న మార్షల్ బుల్గానిన్‌ను, సోవియెట్ కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి మిస్టర్ కృశ్చెవ్‌ను, తక్కిన సోవియెట్ అగ్రనాయకులను చూశారు.

మార్షల్ బుల్గానిన్ రాయబారుల బిడ్డలను పలకరిస్తూ కొంతసేపు గడిపాడు.

సోవియెట్ ఉపప్రధాని మిస్టర్ మికోయెన్‌తో కలిసి అమెరికన్ రాయబారి భార్య మిసెస్ అవిస్ బోలెన్, ఆమె 15 ఏండ్ల కుమార్తె అవిస్ ఆ ఉద్యానంలోని క్రీడా సరోవరంలో నౌకా విహారం చేశారు.

మార్షల్ బుల్గానిన్ బ్రిటిష్ ఛార్జి డి ఎఫెయిర్స్ మిస్టర్ సెసిల్ పేరట్‌తో చెట నటాలు వేసుకొని టెలివిజన్‌లో పుట్‌బాల్ పోటీ ప్రదర్శనాన్ని తిలకించాడు.

మిస్టర్ పేరట్ కుమారుడు మైకేల్ (వయస్సు 13 ఏళ్ళ) సోవియెట్ రక్షణ శాఖా మంత్రి మార్షల్ యుకోవ్‌కు తన చేతికెమేరాతో ఫొటో తీశాడు.

సర్వసాధారణంగా గంభీరంగా కనిపించే సోవియెట్ విదేశాంగమంత్రి మిస్టర్ మొలటాఫ్ మందహాస వదనంతో అర్జెంటీనా రాయబారిని, ఇండొనీసియా రాయబారి భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి సరోవరంలో నౌకా విహారం చేశారు. కడకు ఒక చోట ఆయన నౌకను ఒడ్డెక్కించడంతో నౌకలోనికి నీళ్ళు వచ్చి వారి దుస్తులు తడసిపోయాయి.

విందులో అతిథులు ఎట్టి మొహమాటం లేకుండా యథేచ్ఛగా పాల్గొనేటు చేయడానికి మార్షల్ బుల్గానిన్, తక్కిన సోవియెట్ నాయకులు కూడా అన్ని ఏర్పాటులు చేయించి, వారి కేమేమి కావాలో ఎప్పటికప్పుడు కనుక్కున్నారు.

విందు జయప్రదంగా జరిగింది.

మాస్కోకు 69 మైళ్ళ దూరంలో వున్న ప్రధాని బుల్గానిన్ గ్రామీణనివాసం "దాచా"లో తాము విందులో గడిపిన అయిదున్నర గంటలసేపు కూడా కులాసాగా ఇట్టే గడిచిపోయిందనీ, మాస్కోలో రష్యన్‌లతో ఇంత సన్నిహితంగా, చనువుగా, ఆనందంగా ఇంతకు ముందు తామెన్నడూ గడిపివుండలేదని విదేశాల రాయబారులు ఏకగ్రీవంగా అంగీకరించారు.

బుల్గానిన్ ప్రసంగం

ఆరు బయట విందు పూర్తి అయిన పిమ్మట మార్షల్ బుల్గానిన్ ప్రసంగిస్తూ ఇలా అన్నాడు:

(మిగతా 6 వ పేజీలో)

అకాల నెరసి, బట్టతల ఆపుటకు
కాస్టర్-కుసుమం
తల వెంట్రుకలను సాఫీగా, నల్లగా చేయును
యునైటెడ్ కెమికల్, అందరు విక్రయదారులు. విజయవాడ.
చర్మ ఉపద్రవములకు, అపాయములకు
అత్యుత్తమమైన సుగంధ సబ్బు
సాంటలకస్
(బ్రాంచి: గాంధీనగరం, విజయవాడ.

20 సం॥ నిపుణులగు (ఘనప్రాప్తి చెందిన) డాక్టర్ ఎ. అప్పారావు గారి టాన్‌సినాల్ 33,000 టాన్‌సిల్సు (గొంతు కండలు) కేసులను స్వాగా ఆపరేషన్ లేకయే శాశ్వతముగా నయమైనవి. 40 దినములకు రు 9/-; 20 దినములకు రు 5/-. పోస్టేజి: పసు స్త ముఖ్య వ్యాధులను ఆపరేషన్ లేకయే కుదుర్చును. పెద్ద బుడ్డి 4-8-0; చిన్నది 2-8-0 పోస్టేజి వేరు. అన్ని మందుల షాపుల్లో దొరుకును. క్యాటలాగు ఉచితము.
టాన్‌సినాల్ లేబరేటరీ,
53 గోవిందప్ప నాయకన్ వీధి, మద్రాసు-1



అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవటం అతిమూత్ర వ్యాధి (DIABETES) అంటారు. ఇది యీ కష్టతరమైన వ్యాధి అంటే, దీని పాలబడిన వారు ఆరోజు కారోజు మృత్యుముఖం అవన్న మవుతుంటారు. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి ఎక్కువగా దాహం, ఆకలి తరచుగా చక్కెరలో గాని, లేక చక్కెర లేకుండ గాని మూత్రం బయట వెడలటము. దురద మీద వైద్య నిపుణుల అనేక సంవత్సరముల పరిశోధనల ఫలితంగా తయారు కాబడినది దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యుముఖము నుండి బయటపడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడురోజుల తరువాత మీకు బాగా తేలిక యున్నుంది. దీనికి పత్యంలేదు ఇన్‌జెక్షన్లు అవసరం లేదు ఇంగ్లీషులో వివరములుగల ఇంగ్లీషు కరపత్రానికి వ్రాయండి: ఉచితంగా పంపెదము. 50 బిళ్ళల బుడ్డి ఖరీదు రు. 6-12-0 రు. ప్యాకింగు, పోస్టేజి ఉచితము.
వినస్ రిసెర్చి లేబరేటరీ, (A.H.)
పోస్టుబాక్సు నెం. 587, కలకత్తా.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

మా ఆకర్షణీయమైన క్యాలండర్లకు అనుభవజ్ఞులైన ఏజంట్లు కావలెను. దారాళమైన కమిషన్. Ajanta Art Calendar Mfg., Co. P.B. No. 255. Madras.

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు

1955 ఆగస్టు 9 మంగళవారం

మహత్తర సాధనం

పరమాణుశక్తి శాంతియుత వినియోగాన్ని చర్చించడానికై ప్రపంచంలోని 73 దేశాలకు చెందిన సుమారు 1,200 మంది సుప్రసిద్ధ వైజ్ఞానిక ప్రతినిధులు నేడు జెనీవాలో సమావేశమైనారు. అగ్రరాజ్య చతుష్టయ సమావేశం తరువాత జెనీవాలో ఇంతటి ప్రధాన సంఘటన ఇటీవల వేరొకటి సంభవించలేదు. పరమాణుశక్తి శాంతియుత ప్రయోజనాలకు సంబంధించిన నేటి జెనీవా మహాసభ ఫలితంగా ప్రపంచ విజ్ఞాన రంగంలో రాగల విప్లవ పరివర్తనల దృష్ట్యా అగ్రరాజ్య చతుష్టయ సమావేశంకంటె కూడా ఈ మహాసభ ప్రధానమని చెప్పడం అతిశయోక్తి కాజాలదు.

జెనీవా మహాసభ అధ్యక్ష పీఠం నుంచి నేడు విఖ్యాత భారత వైజ్ఞానికుడు డాక్టర్ భాభా వక్కాణించినట్లు హైడ్రోజన్ బాంబునుంచి ఉత్పత్తికాగల మహత్తర శక్తిని మానవుడు స్వాధీన పరచుకొనజాలిన వక్షంలో —ఆధునిక విజ్ఞానానికి అది ఎంత మాత్రం అసాధ్యం కాదని శ్రీ భాభా నిశ్చితాభిప్రాయం —అచిరకాలంలోనే అణుయుగానికి సంబంధించిన నవ సువర్ణశకం ప్రారంభం కాగలదు.

ప్రళయ సన్నిభమైన హైడ్రోజన్ బాంబునుంచి వెలువడగల మహచ్ఛక్తిని వశవరచుకుని మానవుడు తన సౌఖ్యాభ్యుదయాలను వృద్ధిపరచుకొనడం హాలాహలాన్ని అమృతంగా మార్చుకొనగల్గడమే. మానవ విజ్ఞానానికి ఇది మకుటాయమానం. ప్రకృతి శక్తులపై మానవుడు మరొకమారు విజయభేరి మోగించినాడనవచ్చు.

యుద్ధంలో విజయం పొందడానికే అణ్వాయుధాలు సృష్టించబడినా, అపరిమితమైన వాటి విధ్వంసక శక్తికి వెరచి అగ్రరాజ్యాలు ప్రపంచ యుద్ధాలనుంచి విరమించుకోవలసిన పరిస్థితులుదయించినవి. యుద్ధనివారణకు అణ్వాయుధాలు పరోక్షంగా చేసిన సహాయమది. మానవుడు అణుశక్తిని నిర్మాణాత్మకంగా శాంతి ప్రయోజనాలకు వినియోగించుకొనజాలిన వ్వుడు మానవజాతికే అదివరప్రసాదమే కాగలదు.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో విశేషం ఉపయోగించబడుతున్న బొగ్గు, పెట్రోలు వగైరా ప్రకృతిసిద్ధమైన ద్రవ్యాలు పరిమితంగా మాత్రమే లభ్యం కాగలవు కనుక, ఆధునిక ప్రపంచ నాగరికత స్తంభించకుండా వుండవలెనంటే పరమాణుశక్తివంటి నవీన శక్త్యుత్పాదక ద్రవ్యాలను సృష్టించుకొనడం విధాయకమని డాక్టర్ భాభా ప్రవచించాడు.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్యదేశాలకంటె అధికంగా నాయకపడిన ఇండియా వంటి ప్రాచ్యదేశాలకు పరమాణుశక్తి శాంతిప్రయోజనాలవల్ల కలిగే లాభం అత్యధికం. వ్యవసాయ పరిశోధనలకు, ఆరోగ్యాభివృద్ధికి, వారిశ్రామికాభివృద్ధికి, ఆరోగ్య సంరక్షణకు అణుశక్తిని వినియోగించగల విజ్ఞానవేత్తలు ఎక్కువగా అవసరమవుతున్నారు. పైన పేర్కొన్న శాఖలన్నిటిలో ఇండియా సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తున్నందువల్ల జెనీవా మహాసభ కార్యక్రమంలో ఇండియా ప్రత్యేక శ్రద్ధ వహించడం సహజం. అందువల్లనే కాకుండా, ప్రపంచ శాంతి సాధన కృషిలో ఇండియా వహించిన ప్రముఖ స్థానాన్ని బట్టి కూడా అంతర్జాతీయ అణుశక్తి మహాసభ అధ్యక్ష స్థానానికి భారతీయ విజ్ఞానిని ఎన్నుకొనడం మిగుల సమంజసం.

పజిల్స్ బహుమతి గరిష్ఠ ప్రమాణం

మద్రాసు సూచనకు కేంద్రం ఆమోదం

మద్రాసు, ఆగస్టు 7—బై నెంబరు పొందిన పజిల్స్ కంపెనీలు ఇచ్చే ప్రైజు మొత్తం నెలకు 1000 రూపాయలకు, బై నెంబరు పొందని కంపెనీలు ఇచ్చే ప్రైజు మొత్తం నెలకు 100 రూపాయలకు పరిమితం చేయాలని మద్రాసు ప్రభుత్వం చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని నేడు మద్రాసు అసెంబ్లీలో ఆర్థికశాఖా మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు తెలిపారు. ప్రైజ్ పజిల్స్ పోటీలను అదుపులో పెట్టే అధికారం పార్లమెంటుకు సంక్రమింపజేసే తీర్మానంపై 90 నిమిషాలపాటు చర్చ జరిగి ఆమోదించబడిన సందర్భంలో మంత్రిపైన పేర్కొన్న సంగతి తెలిపారు.

బుడమేటి సభ

(1 వ పేజీ తరువాయి)

గలదని, బుడమేటి రైతులబాధ తొలగిపోయే రోజులు సమీపిస్తున్నవని అభయమిచ్చారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద రెండు వేల గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా కాగలదని తెలియజేశారు. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి విషయమై ప్రభుత్వం విశేషశ్రద్ధ వహించవలసిందిగా ఆయన విజ్ఞప్తిచేశారు.

సభకు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డిగారు ప్రారంభోత్సవంచేస్తూ ఇలా చెప్పారు:—

"బుడమేటి సమస్య ఈనాటిది కాదు. ఈ సమస్య విషయం నాకు బాగా తెలుసు. బుడమేరు చూడ్డానికి చిన్నదిగా, నిర్లక్ష్యం చెయ్యతగ్గదిగా కనబడుతుంది. కాని, వరద వచ్చినప్పుడు దీని ఉధృతం, యిది కలిగించే కష్టనష్టాలు ఊహాతీతం. బుడమేటి రైతులు తమకు రక్షణ కావాలని చిరకాలంగా అందోళన చేస్తున్నమాట నిజమే. ఇటీవల ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెసును గెలిపించిన ప్రజల కోర్కెలను నిరాకరించడం సాధ్యంకాని విషయం.

"అయితే, యిప్పుడు నిర్వహించవలసిన స్కీములు, ప్రణాళికలు అనేకం వున్నవి. వీటన్నిటికీ కోట్ల రూపాయలు కావాలి. ఆంధ్రరాష్ట్రంలో ఇరిగేషన్ వసతులు కలుగజేసుకొనడానికి చాలా అవకాశాలున్నవి. ఇది మన అదృష్టం. ఈ ప్రణాళికలన్నిటిని ఒక్కసారిగా, ఇప్పుడే నిర్వహించడం సాధ్యం కాదు. ముందు వెనుకలు ఆలోచించుకొని ఒక క్రమంలో వీటిని అమలు జరుపుకుంటూ రావాలి. కృష్ణా బారేజి నిర్మాణం ఆనకట్ట కింద 11 లక్షల యకరాల పంట రక్షణకు అత్యవసరంగా జరగవలసినవని అవి నిర్ణయించబడింది. దానికి ప్రాధాన్యమివ్వడం అవసరమైంది. కార్యోత్సాహం ఎంతగా వున్నప్పటికీ, డబ్బుమాట కూడా మాపుకోవాలికదా.

"ఆంధ్రరాష్ట్రం మూడుకోట్ల రూపాయల లోటుతో ఏర్పడింది. పనులు నిర్వహించడం విషయం కూడా ఆలోచించుకోవాలి. కొంతకాలం క్రితం పెన్నా నదిపై వంతెన కట్టడానికి ఎనిమిదేళ్ళు పట్టింది. పనుల నిర్వహణకిప్పుడు కాలపరిమితి కూడా నిర్ణయించబడింది. అనుకున్న కాలపరిమితిలో పనులు జరిగేటట్లు చూస్తున్నాము. సాధ్యమైనంత స్వల్పకాలంలో స్కీములు నిర్వహించే ఏర్పాటు చేస్తున్నాము. పెద ప్రాజెక్టుల విషయం పట్ల, ఎక్కువ ముఖ్యమైన వాటి పట్ల ముందుగా శ్రద్ధ వహించవలసి వున్నందున బుడమేరువంటి చిన్న స్కీములు కొంత వెనుకబడక తప్పదు.

అంతేకాని, ఏ స్కీము నిర్లక్ష్యం చెయ్యబడదు. ప్రతి చిన్న ప్రణాళిక అమలుజరపబడగలదు. మనకు గల అవకాశాలనుబట్టే మనం పనులు చేసుకొనగలం.

"బుడమేరు డైవర్షన్ స్కీముకు రెండు పద్ధతులున్నాయి. ఒకటి బుడమేటి నీటిని కృష్ణలోకి మళ్ళించడం. రెండవది, బుడమేటి వరద నీటిని నిల్వ చెయ్యడానికి రిజర్వాయరు నిర్మించడం. ఈ రెంటిలో మొదటి దానికి 35 లక్షలు మాత్రమే అవుతుంది. ఈ రెండు స్కీములలో, మరికొన్ని వరద నివారణ స్కీములను ఢిల్లీ ఆమోదం కొరకు ఆంధ్ర ప్రభుత్వం పంపింది. ముఖ్యమంత్రితో కలిసి ప్లానింగ్ శాఖా మంత్రి ఈ నెల 28 వ తేదీని ఢిల్లీ వెడతారు. ఈ స్కీములను మంజూరు చేయించడానికి ఆయన విధిగా కృషి చేస్తారు. సాధ్యమైనన్ని స్కీములను మంజూరు చేయించడానికి ప్రయత్నిస్తాము. ఆంధ్ర రాష్ట్రంలో వరదల నివారణకు కావలసిన సహాయం లభించగలదని ఆశిస్తున్నాను."

శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు, శ్రీ మదుపిళ్ళ చిట్టిగారు ఆంధ్ర ప్రభుత్వం తలపెట్టిన వివిధ సంక్షేమ ప్రణాళికలను గురించి ప్రసంగించారు.

కాంగ్రెస్ కమిటీలకు ఎన్నికలు

మాజీ కృషికర్ లోక్‌పార్టీ సభ్యులు పోటీ చెయ్యవచ్చునట

విజయవాడ, ఆగస్టు 8—కాంగ్రెస్ కమిటీలకు జరుగనున్న ఎన్నికలలో కాంగ్రెసు నుంచి విడిపోయి, కొంతకాలం వేరుగావుండి తిరిగి కాంగ్రెసులో ప్రవేశించిన వ్యక్తులతో సహా కాంగ్రెసువాదు లందరు పోటీ చెయ్యవచ్చునని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డిగారు "ఆంధ్రప్రభ" విలేకరి జరిపిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఈ అవకాశాన్ని పురస్కరించుకొని కాంగ్రెసులో చేరిన కృషికార్ లోక్‌పార్టీ, ఆంధ్ర ప్రజాపార్టీ, ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీల సభ్యులు కాంగ్రెసు కమిటీలకు జరిగే ఎన్నికలలో పోటీ చెయ్యవచ్చునని ఆయన ప్రకటించారు.

నామినేషన్‌లను దాఖలు చెయ్యడానికి ఆగస్టు 10 వ తేదీ ఆఖరు రోజు అని, ముందు నామినేషన్‌లను దాఖలు చేసి తర్వాత మినహాయింపును కోరుతూ దరఖాస్తులు పెట్టుకోవచ్చునని శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు తెలియజేశారు.

ఏవ్యక్తి అయినా కాంగ్రెసు నుంచి రాజీనామా చేసినప్పుడుగాని, లేదా, అతనిపై క్రమశిక్షణ చర్య తీసుకొనబడినప్పుడుగాని రెండేళ్ళ వరకు కాంగ్రెసు సంస్థలోని పదవులకు జరిగే ఎన్నికలలో పోటీ చెయ్యడానికి వీలులేదనే నియమం వుందని, ఈ నియమంనుంచి మినహాయింపును కోరుతూ కాంగ్రెసు నుంచి విడిపోయి తిరిగి చేరిన వ్యక్తులు అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షునకు దరఖాస్తులు పెట్టుకోవచ్చునని, ఆ దరఖాస్తులను ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు ద్వారా అందజెయ్యవలసి వుందని, ఈ మేరకు అఖిలభారత కాంగ్రెసు కమిటీవారు ఒక సర్క్యులర్‌ను పంపించారని, అట్టి నిబంధన నుంచి మినహాయింపును కోరుతూ పెట్టుకొన్న దరఖాస్తులన్నిటిని తమ సిఫార్సులతోసహా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసువారు కాంగ్రెసు అధ్యక్షునకు అందజేస్తారని, ఈ నిబంధనలలో ఏ ఒక్క దరఖాస్తును కూడా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసువారు తోసిపుచ్చరని శ్రీ బ్రహ్మానందరెడ్డిగారు పేర్కొన్నారు.



పాకిస్తాన్ ప్రధాని పదవికి మిస్టర్ మహమ్మద్ ఆలీ రాజీనామా

నెహ్రూ లక్నో ప్రసంగం

(1 వ పేజీ తరువాయి)

మహోజ్వలమైన నవభారత నిర్మాణానికి మనం పునాదులు వేయాలి."

లక్నోలో జరిగిన బ్రహ్మాండమైన ఈ బహిరంగసభలో ప్రధాని ప్రసంగిస్తూ, ద్వితీయ పంచవర్ష ప్రణాళికను గురించి ప్రస్తావించి, హెచ్చుమందికి పనిదొరకడం, భారీ పరిశ్రమలకు పునాదులువేయడానికి అది లక్షించబడినదని అన్నారు.

దేశంలో భారీపరిశ్రమల ఆవశ్యకతను గురించి ప్రస్తావిస్తూ యిలా అన్నారు:—

"తొలిపంచవర్ష ప్రణాళికకింద వ్యవసాయ పరిశోధనలకు తగిన పునాదులువేశాము. వాటిని యింకా అభివృద్ధి చేయడానికి, భారీ పరిశ్రమలను నెలకొల్పడానికి ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తగిన ఏర్పాట్లు జరగనున్నవి."

"మనకు అవసరమైన యంత్రాలు ఎగ్గి రాలను ఎల్లకాలం విదేశాలనుంచి దిగుమతి చేసుకొనలేము. కనక యంత్రాలను తయారు చేయగల భారీ పరిశ్రమలను మనం వెంటనే నెలకొల్పవలసివుంది. అయితే భారీ పరిశ్రమల వల్ల హెచ్చుమందికి పని దొరకదు. కనక నే హెచ్చుమందికి పని చూపగల కుటీర పరిశ్రమల అభివృద్ధికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము."

"ఇండియాలో యిప్పుడు 15 లక్షల టన్నుల ఉక్కు తయారౌతున్నది. అమెరికాలో 1100 లక్షల టన్నుల ఉక్కు తయారౌతున్నది. భారీ పరిశ్రమలకు ఇనుము, ఉక్కు అత్యవసరంగా కావాలి. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక గడువులో ఇండియాలో ఉక్కు ఉత్పత్తి 15 లక్షల టన్నులనుంచి 60 లక్షల టన్నుల వరకు పెరుగుతుంది, కొత్తగా మూడు ఉక్కు ఫ్యాక్టరీలను స్థాపించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. అందులో ఒకటి జర్మనీ, మరొకటి రష్యా, మూడవది బహుశా బ్రిటన్ చే నెలకొల్పబడగలవు. వీటితో ప్రయివేటు పరిశ్రమలకు ఎలాంటి సంబంధమూ లేదు."

"ఈ భారీ పరిశ్రమలకింద అనేకవేల మందికి పని లభిస్తుంది. కాని ఇండియాలో నిరుద్యోగ సమస్య చాలా పెద్దది, అనేక కోట్ల మందికి పనిచూపవలసి వుంది. కనకనే ఆధునిక పద్ధతులలో కుటీర పరిశ్రమలను కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ఏర్పడింది."

"భారీ పరిశ్రమలకు పెద్దమొత్తాల పెట్టుబడి కావాలి, కాని ఫలితం వెంటనే అందుబాటులోకి రాదు, అది ముమ్ముందు దేశానికి అభ్యున్నతిని, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సమకూర్చగలదు."

కమ్యూనిటీ ప్రాజెక్టులు, జాతీయ వికాస కేంద్రాలను గురించి ప్రస్తావిస్తూ, గ్రామాభివృద్ధికి ఉద్దేశించిన ఈ పథకాలు ప్రస్తుతం లక్ష గ్రామాలలో అమలు జరుగుతున్నవని, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద నాలుగు లక్షల గ్రామాలకు వీటిని విస్తరింపజేయగలవని అన్నారు.

పారిశ్రామిక విప్లవాలు

పారిశ్రామిక విప్లవాలవల్ల ప్రపంచ పరిస్థితులలో అపూర్వమైన మార్పులు సంభవించినవని అంటూ ప్రధాని యిలా అన్నారు:—

"మనం ప్రస్తుతం కొత్త యుగంలో, పరమాణుశక్తి, హైడ్రోజన్ బాంబుల యుగంలో వున్నాము. సరిగా పది సంవత్సరాల కిందట జపాన్‌లోని రెండు నగరాలమీద యాటం బాంబులను ప్రయోగించారు. హిరోషిమా, నాగసాకి నగరాలు వాటివల్ల పూర్తిగా ధ్వంసమైపోయినవి. వాటి విధ్వంసకశక్తిని అలా చూసినమీదట కనకనే వాటినిగురించి భయపడుతున్నాము. ఆందోళన చెందుతున్నాము. అయితే పరమాణుశక్తిని, మానవాభ్యుదయంకోసం కూడా వినియోగించవచ్చు. ఆ విషయాలనే ప్రపంచదేశాలన్నీ ఈనాడు పరిశీలిస్తున్నవి. ఆ విధిని, విద్యుచ్ఛక్తిని అదుపులోవుంచుకొని, వాటిని సక్రమంగా వినియోగించుకొన్నందునే గతంలో పారిశ్రామిక విప్లవాలు సంభవించినవి. అదేవిధంగా పరమాణుశక్తిని కూడా వినియోగించుకున్నప్పుడు, మానవచరిత్రలో మరికొన్ని నూతన విప్లవాలను కలిగించవచ్చు."

పరమాణుశక్తిని, మానవాభ్యుదయానికి వినియోగించే సమస్యలనుగురించి చర్చించడానికిగాను ఆగస్టు తొమ్మిదవ తేదీన జెనీవాలో జరగనున్న ప్రపంచ రాజ్యాల సభకు ఇండియా ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు డాక్టర్ భాభా

అధ్యక్షత వహిస్తున్నారని అంటూ పరమాణుశక్తి ప్రయోగాలలో ఇండియాదిపై చేయి కావడంవల్ల కాక, వివిధ దేశాల మధ్య ఉద్రిక్తత వున్నందున, తటస్థ దేశం ప్రతినిధిని అధ్యక్షునిగా ఎన్నుకొనడం జరిగినదని వివరించారు:

గత ఎనిమిది, పది సంవత్సరాలుగా ప్రపంచంలో రకరకాల సంఘర్షణలు, ఉద్రిక్తత కలదని, యిందుకు సంబంధించిన రాజ్యకూటాలకు ఇండియా, బర్మా, ఇండోనేసియా, యూగోస్లేవియాలు దూరంగా వుంటూ వచ్చినవని, ఈ మధ్యనే శాంతి వాతావరణం నెలకొన్నదని, అందువలనే జెనీవాలో జరిగిన "శిఖరాగ్ర" చర్చలు జయప్రదమైనవని అన్నారు.

సోవియట్ యూనియన్, తదితర యూరపియన్ దేశాలలో తాను ఈ మధ్య జరిపి వచ్చిన పర్యటనను గురించి ప్రస్తావిస్తూ, తాను ఎక్కడకు వెళ్ళినా హృదయపూర్వకంగా స్వాగతం చెప్పారని, వ్యక్తిగతమైన ఆకర్షణవల్ల కాక, ఇండియా శాంతియుతమైన విధానాలను అనుసరించినందునే యిలా జరిగిందని చెబుతూ యిలా అన్నారు:—

"ఈ విదేశ రాజ్యాలు నన్ను శాంతికి చిహ్నంగా పరిగణించి, స్వాగతమిచ్చినవని. ఇండియాకు శాంతిపట్ల నమ్మకం కలదని. ఆ ఆశయంతోనే పనిచేయ గలదని వారు భావిస్తున్నారు. ఇండియా వైదేశిక నీతివల్లనూ, మన జాతిపిత ప్రబోధించిన శాంతి విధానం, అహింసావిధానంవల్లను ఇండియాపట్ల ప్రపంచ దేశాలకు గౌరవ ప్రపత్తులు పెరిగినవి."

వరద ప్రమాదాలు

వరద ప్రమాద ప్రాంతాలలో విమానం మీద జరిపిన పర్యటన అనుభవాలను గురించి పత్రికా విలేకరుల సమావేశంలో వివరిస్తూ, ఇలాంటి ప్రమాదాలను ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన గలుగుతున్నారని అన్నారు. వరదల ఉధృతం తగ్గిందని, అదృష్టవశాత్తు ప్రాణనష్టం, పశునష్టం హెచ్చుగా లేదని, పెద్ద నదులలో కాక, వాటి ఉపనదులుగా వున్న వానిలో వరదలు సంభవించినవని, 85 సంవత్సరాల తరువాత యిప్పుడీ వరదలు వచ్చినవని అన్నారు.

ఈ వరదలవల్ల అనేకవేల గ్రామాలు కొట్టుకొని పోయినవి. ఇండ్లు పడిపోయినందున 15 మంది మరణించారు.

ఈ వరద ప్రమాదానికి గురైన వారికి కొత్తగా కలిగించే పునరవాస సౌకర్యాలు ఎత్తగు ప్రాంతాలలో కలిగించి, ప్రకృతి ప్రమాదాలను ఎదుర్కొన గలిగేటట్లు గట్టియుక్తు కట్టాలని అన్నారు. బీహారు, బెంగాలు అస్సాంలలోని కొన్ని భాగాలు కూడా వరద ప్రమాదానికి గురైనవని వివరించారు.

నదులలో చేరిన నీరు వెంటనే ప్రవహించేటట్లు చూడ్డానికి ప్రత్యేకమైన స్కీములు ముందుగా అమలు జరగాలని, ఆ తరువాత నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం ఎత్తగు ప్రదేశాలలో పల్లెలు, పట్టణాలు ఏర్పాటు చేయాలని కూడా అన్నారు.

వరద లనేవి ప్రజలకు, ప్రభుత్వానికి ఒక సవాలువంటివని "ఇలా ఎదుర్కొనే ప్రతి సవాలు ప్రజలకు మరింతబలాన్ని సమకూర్చగలదు" అని కూడా కిన్స్కాపక్కాణించారు. ఎలాంటి వరదలవల్లనైనా, ప్రమాదాలతోపాటు కొన్ని సౌకర్యాలుకూడా వుండగలవని, అందులో భూసారం పెంపొందడమనే లాభం ఒకటని కూడా వివరించారు.

రెండు మూడు వారాలలోనే అస్సాంలోని వరదపీడిత ప్రాంతాలను కూడా తాను సందర్శించగలనని ప్రధాని నెహ్రూ సూచించారు.

తపాలా ఉద్యోగుల సమస్యలు

న్యూఢిల్లీ, ఆగస్టు 8—ఆలిండియా పోస్టల్ ఎంప్లాయీస్ (3 వ తరగతి) యూనియన్ అధ్యక్ష సర్దార్ ప్రెసిడెంటు, పార్లమెంటు సభ్యుడు శ్రీ కె. ఏమురామయ్యగారు నేడు కేంద్ర రవాణాశాఖామంత్రి శ్రీ జగ్‌జీవనరాంను కలుసుకొని 1951 లో ఉద్యోగాలలో చేరి, 1955 మార్చి 8 వ తేదీకి పూర్వం తొలగించబడిన వారి సమస్యలను గురించి వివరించారు. ఈ మధ్యను ప్రభుత్వం కలిగించిన కొత్త నాకర్యం వారికి ఏ మాత్రం సహాయం చేయదని అనగా, ఈ విషయాన్ని పరిశీలించగలనని మంత్రి శ్రీ జగ్‌జీవనరాం వాగ్దానం చేసినట్లు తెలుస్తున్నది (పి. టి.)

"పంచశీల" పౌరస్వత్వం

—లోకసభలో శ్రీ మోరే సూచన

న్యూఢిల్లీ ఆగస్టు 8— ఇండియా "పంచశీల" పౌరస్వత్వాన్ని ఏర్పాటు చేయాలని, పంచశీలను ఆమోదించిన దేశాలు అన్నీ కలసి ఒకే పౌరస్వత్వాన్ని ఆమోదించాలని నేడు లోకసభలో పి.యు.ఎఫ్. వర్కర్స్ పెజెంట్స్ పార్టీ సభ్యుడు శ్రీ యస్. యస్. మోరే సూచించాడు.

పౌరస్వత్వం బిల్లును జాయింట్ సెలెక్టు కమిటీకి పంపించాలని హోంశాఖామంత్రి పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ ప్రతిపాదించిన తీర్మానంపై చర్చలో పాల్గొన్న సందర్భంలో శ్రీ మోరే ఈ సూచన చేశాడు.

ఈ బిల్లులో సూచించబడిన కామన్‌వెల్త్ పౌరస్వత్వాన్ని ఆయన ప్రతిఘటించాడు.

ఇతర దేశాలతో కలిసి పౌరస్వత్వం పుచ్చడానికి తన కేమీ అభ్యంతరం లేదని చెబుతూ ఒక దేశానికి మరొకటి పరసనే వున్నప్పుడుగాని లేదా ఒకే పౌరస్వత్వం వుండగల దేశాల లక్ష్యాలు ఒకటే అయినప్పుడుగాని ఒకే పౌరస్వత్వం అర్థమైనదిగాని అది లేనప్పుడు ఒకే పౌరస్వత్వాన్ని ఆమోదించడ మెలాగని ప్రశ్నించాడు.

బాండుంగ్ మహాసభలో పాల్గొన్న దేశాలు అన్నీ కలిసి ఒకే పౌరస్వత్వాన్ని పెట్టుకుంటే బాగుంటుందని, అప్పుడు అన్ని దేశాలు కలిసి నిర్మాణయుతమైన కార్యక్రమాన్ని అనుసరించడం సాధ్యమని, ఇదికూడా ప్రపంచ రాజ్యాల సమాఖ్య సాధనకు దోహద మివ్వగలదని కూడా ఈ సందర్భంలో శ్రీ మోరే అన్నాడు.

కామన్‌వెల్తు దేశాలతోకలిసి సమాన పౌరస్వత్వాన్ని ఆమోదించడం వల్ల ఇండియాకు సరిగా ఏమి లాభించగలదో వివరించవలసిందిగా హోంశాఖా మంత్రిని శ్రీ మోరే ప్రశ్నించాడు.

1957 లోనే జనరల్ ఎన్నికలు

మద్రాసు ముఖ్యమంత్రి అభిప్రాయం

మద్రాసు, ఆగస్టు 8-ఇండియా మొత్తంలో జరుగవలసిన జనరల్ ఎన్నికలు వాయిదా పడవని, 1957 లో తప్పక జరుగగలవని మద్రాసుముఖ్యమంత్రి శ్రీ కామరాజ నాడార్ నేడు పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ అన్నాడు.

ఆదిలో అనుకున్న ప్రకారం 1957 లో జనరల్ ఎన్నికలు జరగవలసి వున్నవని, తన మటుకు తనకు ఎన్నికలు వాయిదా వేయడం ఎంతమాత్రం ఇష్టంలేదని ముఖ్యమంత్రి అన్నాడు.

ఫజల్ అలీ కమిషన్ రాష్ట్రాల పునర్విభజనను సిఫారసు చేయగల పక్షంలో ఇబ్బంది ఏర్పడవచ్చుగదా అని సూచించగా, ఒక నెల రోజుల్లోనే ఫజల్ అలీ కమిషన్ నివేదికను సమర్పించగలదని తాకా వార్తలవల్ల తెలుస్తున్నదని, దాని సిఫారసుపై ఎంత మాత్రం జాగుచేయకుండా నత్వర మే ఇండియా ప్రభుత్వం నిర్ణయాలు చేయుదగునని తన అభిప్రాయమని అన్నాడు. ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను అమలు జరపడానికిగాను ఎన్నికలను వాయిదావేసే కొంత వ్యవధిని పొందవలసిన అవసరం వుండదని తన అభిప్రాయంగా ఆయన వివరించాడు. సిఫారసులను ఆమోదించడమో లేదో విలంబన లేకుండా తీర్పువేస్తే, ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు జరపడానికి కావలసినంత వ్యవధి వుండగలదని, 1957 ప్రారంభంలోనే ఎన్నికలను జరపడానికి సావకాశం వుంటుందని కూడా మద్రాసు ముఖ్యమంత్రి అన్నాడు.

తమిళనాడులో నెహ్రూ పర్యటన

మద్రాసు, ఆగస్టు 8—వచ్చే అక్టోబర్‌లో మద్రాసు పర్యటనలో తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను సందర్శించవలసిందిగా ప్రధాని నెహ్రూను మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ నాడార్ ఆహ్వానిస్తున్నట్లు నేను పత్రికా విలేకరుల గోష్ఠిలో వెల్లడించాడు.

నిరశనవ్రతంలో ప్రపంచం రికార్డు

రయోడీజనీరో, ఆగస్టు 7—తన పాటిఫేయి నవాలు చేయుగా నిరశనవ్రతం ప్రారంభించి బ్రెజిల్ ఫకీరు సిల్కీ 99 రోజుల 8 గంటలపాటు నిరశనదీక్ష సాగిస్తున్నాడు. రేపటికి 100 రోజులవుతుంది.

ఫ్రెంచి ఫకీర్ బర్మా లోగడ మార్సెయిల్స్‌లో 99 రోజులపాటు నిరశనదీక్ష చేసి గడచిన నెల దీక్ష నుంచి విరమించాడు.

సిల్కీ ఒక గాజు పంజరంలో పాముల మధ్యన మేకులపై పడుకుని ఈ దీక్ష సాగిస్తున్నాడు బాస్కెట్ బాల్ స్టేడియంలో రేపు ఈయన ఈ గాజు పంజరంనుంచి వెలుపలికి వస్తారు. ఈయనను చూడడానికి వేలాది జనం టిక్కెట్లు కొనుక్కుని ఎదురు చూస్తున్నారు.

జెనివా సభ

(1 వ పేజీ తరువాయి)

రాల వినియోగం, ఐసొటోప్స్ ఉత్పత్తి మొదలైనవాటికి సంబంధించిన విషయాలు అజెండాలో కలవు.

మొత్తం ఈ సమావేశంలో చదవబడడానికి 39 దేశాలనుంచి 1,071 వ్యాసాలకు అనుమతి ఇవ్వబడింది. కాని వాస్తవానికి 460 వ్యాసాలు మాత్రమే చదవబడగలవు. తక్కినవి నివేదికల్లో చేర్చబడగలవు. సమావేశంలో చదవబడగల వ్యాసాలకు ఇచ్చిత మైన వ్యవధి నిర్ణయించబడింది. ఇది ఐదు నిమిషాలనుంచి 45 నిమిషాలవరకు కలదు 45 నిమిషాలు ఒక అమెరికా ఒక రష్యా విజ్ఞానులకు మాత్రమే ఇవ్వబడింది.

ఈ సమావేశంలో తీర్మానాలేమీ చెయ్యబడవు. కార్యక్రమం బహిరంగంగా జరుగుతుంది.

రేడియోయాక్టివ్ సొటోప్స్ ఎగుమతిలో బ్రిటన్ అగ్రగామిగా వున్నదని లండన్‌లో ప్రకటించబడ్డ ఒక కరపత్రం తెలుపుతున్నది. 1965 నాటికి బ్రిటన్‌లో నిర్మించబడగల 12 పరమాణుశక్తి ఉత్పత్తి కేంద్రాలు మొత్తం దేశం అవసరాలలో నాలుగవ వంతును తీర్చగలవని, దీనివల్ల 60 లక్షల టన్నుల బొగ్గు మిగలగలదని ఆ కరపత్రంలో పేర్కొనబడింది.

బుల్గానిన్ సందేశం

రష్యా ప్రధాని మార్షల్ నికొలాయ్ బుల్గానిన్ ఒక సందేశం పంపిస్తూ, పరమాణుశక్తిని శాంతికాం ప్రయోజనాలకు వినియోగించే విషయంలో అంతర్జాతీయ వైజ్ఞానిక సహకారాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఈ సమావేశం జరిపే కృషి జయప్రదం కావాలని కోరారు. ఈ కాలంలో మానవుడు కనిపెట్టిన ఈ ప్రకృతి రహస్యాన్ని యినాశంకోసం గాక మానవాభ్యుదయంకోసం వినియోగించడంలో అంతర్జాతీయ సహకారం అభివృద్ధి కావాలని రష్యా కోరుతున్నదన్నాడు.

ఐసెన్ హోవర్ ఆకాంక్ష

"మానవుడు కోరితే, అతడికి వినయ విధేయతలు గల, అలుపు సొలుపు లేని నౌకరుగా పరమాణుశక్తి పనిచేయగలదు." అని అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ తన సందేశంలో పేర్కొన్నాడు.

పరమాణువుకు జాతీయత విజాతీయతలు లేవని, దానికి సరిహద్దులు తెలియవని, నీతి, అవినీతుల ప్రమేయమే దానికి లేదని, పరమాణువును మంచికిగాని, చెడ్డకుగాని ఉపయోగించేవాడు మానవుడేనని ఐసెన్‌హోవర్ అన్నాడు.

నేడు ప్రారంభమైన జెనీవా సమావేశం రాజకీయాలతో సంబంధించినది కాదని అంటూ, అందువల్ల ప్రతిదేశమూ, ప్రతి సంస్థ ఈ సమావేశ విజయానికి తోడ్పడాలని ఆయన కోరాడు. ఈ విషయంలో అమెరికా సహాకరించగలదన్నాడు.

మానవజీవితం అభివృద్ధికి, సుఖం, శాంతి అందించడానికి పరమాణుశక్తి తోడ్పడడం, ఆకలి, దారిద్ర్యం, వ్యాధిని నిర్మూలించడానికి పరమాణుశక్తి దగ్గరిది ఉపయోగపడడం కాగలదని ఆయన పేర్కొన్నారు.

వరదనీరు విషయమై కొట్లాట

ఏడుగురి మృతి: బీహార్‌లో సంఘటన

సమస్తిపూర్ (బీహార్), ఆగస్టు 7 దర్భాంగా జిల్లాలోని రోసెరా వద్ద వరద నీటిని రైలు పట్టాల కింద యూముకు పెట్టే విషయమై రెండు పక్షలవారి మధ్య తగాయిదా వచ్చి, కొట్లాట జరుగగా ఏడుగురు మరణించారని, నలుగురికి అతి తీవ్రమైన గాయాలు తగిలినవని తెలుస్తున్నది.

ఈ యూమును తెరిస్తే తమ గ్రామానికి ప్రమాదం రాగలదు కనుక, దానిని తెరవడానికి వీలులేదని ఒక గ్రామస్థులు అభ్యంతరం చెప్పారు. తమ గ్రామ శివారులన్నీ మునిగిపోయినందున ఆ యూమును తెరిచితీరాలని వేరొక గ్రామస్థులు పట్టుపట్టారు. ఆ మధ్య రెండు గ్రామాలవారికి కొట్లాట జరిగింది. వీరు కొట్టుకుంటూ రైలుకట్ట ఎక్కేసరికి ఆ సమయానికి ప్యాసింజర్ రైలు వచ్చేసింది. చాలామంది రైలు కింద పడ్డారు. అందులో రైలు కింద పడి ఒకరు అక్కడే మరణించారు మరొకరు రైల్వే స్టేషన్ దాకా తీసుకువెళ్ళిన తర్వాత మరణించారు. ముగ్గురు రోసెరా ఆసుపత్రిలో మరణించారు. గాయపడినవారిలో మిగిలిన వారి నందరిని సమస్తిపూర్ ఆసుపత్రికి చేర్చగా అందులో మరొకరు మరణించారు.

బ్రహ్మపుత్రా నదికి తిరిగి వరద

దుబ్రీ, ఆగస్టు 8—బ్రహ్మపుత్రా నదిలో వరద మట్టం రెండంగుళాలు పెరిగింది. ఇప్పుడు 38 అడుగుల వరకు వరద మట్టం వుంది. ఇది నిరుటి వరద మట్టానికంటే ఎక్కువ.

ముఖ్యమంత్రి శ్రీ విష్ణురాం మేధీ వరద పీడిత ప్రాంతాలలో మూడురోజులు పర్యటించి వచ్చి, ఈ ఏడు ప్రారంభంలో నిర్మించబడిన ధొమ్ముడా—ఫకీర్‌గంజ్ కట్టవల్లనే దాదాపు 300 చదరపు మైళ్ళ మేర దెబ్బ తినకుండా నిలిచిందని, ఈ ప్రాంతమంతా వరికి, జనపనారకు పెట్టింది పేరని అన్నారు.

ఇప్పుడు వరద దెబ్బతిన్న మాంక్‌చార్ ప్రాంతంలో కూడా ఇక్కడు ప్రమాద మేమీ సంభవించలేదని కూడా ఆయన పేర్కొన్నారు.

పాకిస్తాన్ కొత్త ప్రధాని

(1 వ పేజీ తరువాయి)

సమాన ప్రాతినిధ్యానికి, పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణకు అంగీకారం తెలిపింది.

తూర్పు బెంగాలీ ముఖ్యమంత్రి అబూ హుసేన్ సర్కార్ విన్న పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, మహమ్మద్ ఆలీ నాయకత్వంలో వున్న ముస్లింలీగ్‌తో సహకరించి మంత్రివర్గం ఏర్పాటుచేయడానికి యునైటెడ్ ఫ్రంట్ సిద్ధంగా వుందని అన్నారు.

కొయిలిషన్ మంత్రివర్గంలో అవామీలీగ్ చేరడం తమకు ఇష్టం లేదన్నాడు.

తొలి షరతులు

తన పార్టీ మూడు షరతులపై (1) కొయిలిషన్ మంత్రివర్గానికి అవామీలీగ్ నాయకుడు సుహ్రవర్దీ ప్రధాని కావాలి. (2) నూతన రాజ్యాంగసభలో సంయుక్త నియోజకవర్గానికి అవకాశం వుండాలి. (3) బెంగాలీని ప్రభుత్వ భాషగా గుర్తించాలి. అంగీకరించేటట్లయితే అవామీ లీగ్ ముస్లింలీగ్‌తో సహకరిస్తుందని దాని ప్రధాన కార్యదర్శి షేక్ ముజిబుర్ రహమాన్ తెలిపారు.

నేడు వుదయం తన సెల్ఫ్ రూములో వున్న సుహ్రవర్దీకి ముస్లింలీగ్, అవామీలీగ్ కొయిలిషన్ ప్రతిపాదన వార్త, కేంద్ర ప్రభుత్వంలో మార్పు సంగతిని ఒక పత్రికా ప్రతినిధి ఫోనులో తెలియజేయగా, "నా పని హడావుడిలో వున్నాను" అని జవాబు చెప్పారు ముస్లింలీగ్ పార్టీకి చౌధురీ మహమ్మద్ ఆలీ నాయకుడుగా ఎన్నుకోబడ్డాడని, మిస్టర్ మహమ్మద్ ఆలీ రాజీనామా యిచ్చాడని తెలుపగా "నాకు ఈ సంగతులేమీ తెలియవు" అని జవాబు చెప్పారు.

"కొయిలిషన్ విషయమై లీగ్ నాయకులతో ఎప్పుడు చర్చలు పూనుకుంటారా?" అని ప్రశ్నించగా, సుహ్రవర్దీ మౌనంగా వున్నారు.

"ఆలీ తర్వాత మీరే పాకిస్తాన్ ప్రధాని అవుతున్నారని అనుకుంటున్నారు" అని విలేకరి అనగా, "అవునా, చాలాకాలంగా అనుకుంటున్నారులెండి?" అన్నారు.

స్పీకరు పదవికి ముస్లింలీగ్ అభ్యర్థి

రాజ్యాంగ నిర్మాణసభ స్పీకరు పదవికి ముస్లింలీగ్ పశ్చిమ పంజాబ్ ముఖ్యమంత్రి మిస్టర్ అబ్దుల్ హమీద్ దస్తీని అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

ఏకీకరణ బిల్లు ప్రతిపాదన

రేపు సమావేశమయ్యే రాజ్యాంగనిర్మాణసభ సమావేశంలో పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణబిల్లు ప్రతిపాదించబడుతుందని తెలుస్తున్నది.

బిల్లు ముసాయిదా తయారయిందని, బిల్లుపై చర్చకు రెండురోజులు కేటాయించబడిందని తెలుస్తున్నది.

పత్రికా సంపాదకుడు నిర్దోషి అని తీర్పు

లాహోర్, ఆగస్టు 8—పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్ వ్యవహారాల శాఖలోని కొందరు అధికారులను అపఖ్యాతిపాలుచేసే వ్యాసాలు ప్రకటించినట్లు ఆరోపణపై పంజాబ్ ప్రభుత్వం పెట్టిన కేసులో "పాక్ కాశ్మీర్" వారపత్రిక ఎడిటర్ మియాఁ జార్జ్ అహ్మద్ నిర్దోషి అని కోర్టు తీర్పు చెప్పింది.

ప్రపంచ వ్యవహారాలలో



ఆంధ్రలో వరద ప్రమాద-

కీన్యాలోని భారతీయులు

రబ్బరు చేతి తొడుగులు

* తోళ్ళ పదునుకు, లేబరేటరీలకు
* రసాయనిక కర్మాగారాలకు
* బ్యాటరీ మిలులకు
* అనేకం ఫ్యాక్టరీలకు

అన్ని రకాలకు అనువైనవి.

మద్రాసు రబ్బర్ ఫ్యాక్టరీ
2. ఎర్రబాలుచెట్టి వీధి, మద్రాసు-1.

ఓరియంట్ టూత్ బ్రష్

డిస్ట్రిబ్యూటర్లు:
రాజా కార్పొరేషన్ లిమిటెడ్,
138, మూర్ స్ట్రీట్, మద్రాసు-1

విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, బెజవాడ, మదరాసు, బెంగుళూరు, మైసూరు, హైదరాబాదు నగరాలకు విచ్చేసే పండిట్ దురాదత్ శర్మ వైద్య వాచస్పతి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నవరత్న కల్ప కనిపెట్టినవారు

ప్రతినెల ఇండియా ముఖ్యనగరములలో పర్యటించెదరు. దిగువచోట్ల కలుసుకోండి

విశాఖపట్టణం: ప్రతి నెల 10 తేది మ॥ 2 గం॥ నుండి రా॥ 7.30 గం॥ల వరకు గ్రీన్ లాండ్ హోటల్, ఫోను: 682.
రాజమండ్రి: ప్రతి నెల 11 తేదీ మోడరన్ హిందు హోటల్, శాంతినివాస్, ఫోను: 22.ఎ.
గుంటూరు: ప్రతి నెల 12 తేదీ వుడిపి శ్రీ కృష్ణవిలాస్, స్టేషన్ రోడ్డు ఫోను: 181
విజయవాడ-2: ప్రతినెల 13 తేదీ వెల్ కమ్ హోటల్, మునిసిపల్ బిల్డింగ్స్ గాంధీనగర్, ఫోను: 286.
మద్రాసు: ప్రతినెల 14, 15 తేదీలలో అంబాసిడర్ హోటల్, 151, మౌంటురోడ్, ఫోను: 86923.
బెంగుళూరు: ప్రతినెల 16 మరియు 28 తేదీ రా॥ తాజ్ మహల్ హోటల్, గాంధీనగర్, ఫోను 2422.
మైసూరు: ప్రతినెల 17 తేదీ ఇంద్ర భవన్ హోటల్, ధన్వంతరి రోడ్. ఫోను: 590.
హైదరాబాదు: ప్రతినెల 29 తేదీ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోను: 5591.
కలవలసిన వేళలు: ఉదయం 8 నుండి మ॥ 12-30 వరకు, సా॥ 4 నుండి రా॥ 7-30 గంటవరకు.
పై చిరునామాలు గమనించి ఆరితేరిన వారి వైద్య సలహాను తీసుకోండి.
తారు తేదీలు సరిగా పొందుటకు విమానంలో ప్రయాణించేవారు.

నవరత్న-కల్ప వాడండి

అది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము.
దిగువ జబ్బులకు అమోఘ నివారిణి:
నరముల బలహీనత, దీని సంబంధమైన వ్యాధులు, ఆస్తమా, క్షయ, మూలవ్యాధి, ఉబ్బసము చిన్న పెద్దలకు ఆరోగ్యం చేకూర్చుటకు ఇది యొక్క ప్రసిద్ధమైనది
కో: రాంబత్తూరు, గుగ్గిలి, తిరుచినాపల్లి, తిరువళ్ళూరు, కాలికట్, తిరుమూర్, ఎర్నాకులం, కొట్టాయం, త్రివేండ్రం, నాగర్ కోయిల్, ... క్యాంపుల ఆ దినములను, ఉచిత క్యాటలాగుకు వ్రాయండి:
NAVRATNA KALPA PHARMACY
Jullundur City (India).
Grams: Navratna.

గజ్జి క్రిములను 7 నిమిషాల్లో చంపును

నిక్సోడెరం (NIXODERM) వాడితే రాత్రి ... మొటిమలు అదృశ్యముగా మాయమగుచుండును. ఈ రాత్రి నిక్సోడెరం (NIXODERM) వాడండి త్వరగలోనే మీ చర్మము శుభ్రముగను, మృదువుగను మారుట కనిపెట్టగలరు. నిక్సోడెరం (NIXODERM) నూతన పరిశోధన. మొటిమలు, కురుపులు, దురద, మచ్చలు, ఎగ్జిమా, తామర, పుండు మున్నగు వాటికి కారణమైన క్రిములను చంపును. మీ చర్మ పురోమ కూపములలో దాగియున్న క్రిములను సంహరించినగాని మీరు చర్మ వ్యాధులనుండి విముక్తి చెందరు. నిక్సోడెరం (NIXODERM) మీ మొటిమలను మాన్పి చర్మమును శుభ్రపరచునని గ్యారంటీ మీరనే నేడు మీ కెమిస్టునుండి నిక్సోడెరం (NIXODERM) కొనండి. అది పనిచేయనిచో ఖాళీ ప్యాకేజి పంపిన మీ సొమ్ము వాపసు చేయబడును.

Nixoderm నిక్సోడెర్మ్ చర్మ వ్యాధులకు.

రేడియో

(ఆగస్టు 10, బుధవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 ప్రసంగ విశేషాలు 7-0 (తె. వా); 7-15 మద్రాస్ నుండి; 7-30 మద్రాస్ నుండి; 8-0 (ఆం. వా). మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు – ఇంగ్లీష్ పాఠము: ప్రొఫెసర్ ఎస్. పరంధామం; ... గ్రామ్ తెల, కోళ్ళ పెంపకము—ప్రసంగం; పశువుల దినచర్య; 1-0 స్వరాలు ...; 1-30 మద్రాసు నుండి; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాసు నుండి; ఉన్నత పాఠశాల విద్యార్థులకు – వ్యాధులతో పోరాటము: ... ప్రసంగం, హిందీపాఠం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు – కోస్తా ప్రయాణం: ... సంగీతపాఠం; సాయంత్రం 5-30 టి. ఎస్. రామచంద్రరావు (వ); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం 6-30 గ్రామస్థుల కార్యక్రమం: విశేషాలేమిటి? పాట; ఆరోగ్యసూచన: ... — ప్రసంగం, ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె.వా) 7-15 గ్రామస్థుల కార్యక్రమం పురాణ కాలక్షేపం; 7-30 (ర); 7-45 ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు—ప్రసంగం; 8-0 బృందావనసంచారి: నాటిక (మద్రాస్‌నుండి రిలే) 8-30 ప్రసంగం (ఆం): 8-50 (ర); 9-0 (ఆం. వా); 9-15 (ర), 9-30 వాద్యబృందం. 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 నేటి కార్యక్రమముల వివరణ; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఎ. ఎస్. కృష్ణమూర్తి (వీ): 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-30 (ర); 1-40 (హిం. వా); 1-50 (ర); 4-30 (ర); సాయంత్రం: 5-30 ఎస్. ప్రేమకుమారి (గా); 6-0 (ఆం. వా) – స్థానిక ప్రకటనలు, వాతావరణం. వాణిజ్యవార్తలు (ఆం); 6-25 నాదస్వరం ఎ. వి. సుబ్రహ్మణ్యం: 7-0 (న్యూ. ర); 7-30 జంత్రవాద్యసమ్మేళనం; 8-0 మైసూర్ వాసుదేవాచార్ కృతులు; 8-30 ప్రసంగం(ఆం); 9-0 (ఆం. వా); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) - వాతావరణ సూచన; 7-15 (న్యూ. ర); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (ర); 1-30 (ఆం. వా); 1-40 (ర); 1-50 (తె. వా); 2-0 విలయ విద్వాంసుడు (గా); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం 6-15 ప్రాంతీయవార్తలు; 6-25 (న్యూ. ర); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 రత్నగిరిపాలెం విషయాలు — ప్రసంగం (విజయవాడనుండి రిలే); 8-0 బృందావన సంచారి: సంగీతనాటిక-రచన. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. 8-30 మన్నార్ గుడి ఆర్. సాంబశివన్: 9-15 కె. బలరామయ్య (వే); 9-45 ద్వారం వెంకటస్వామినాయుడు (వ) — రాగం, తానం, పల్లవి; 10-0 (ర); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (ర); 6-55 కార్యక్రమ సమీక్ష; 7-0 (తె. వా); 7-15 ఉప్పలపాటి అంకయ్య; 7-45 హెచ్. ఆర్. కుర్మాకర్, బృందం (భ); 8-0 (ఆం. హిం. వా); 8-30 ప్రభాకాశే (భ); మధ్యాహ్నం 12-30 (ర); 1-0 (ర); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 ప్రభాకాశే (భ); 5-45 హెచ్. ఆర్. కుర్మాకర్, బృందం (భ); 6-30 (ర); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ - కృష్ణరాయబారం: వీధి నాటకం నిర్వహణ: బి. రామారావు, బృందం. 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ - కృష్ణ రాయబారం (రెండవభాగం); 8-0 బృందావన సంచారి: నాటిక రచన: దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి; 8-30 ప్రసంగం (ఆం); 8-50 హెచ్. ఆర్. కుర్మాకర్, బృందం (భ); 9-0 (ఆం. ఉ. వా); 9-30 ఉప్పలపాటి అంకయ్య 10-30 ప్రసార సమాప్తి.

అస్సాంలో నెహ్రూ పర్యటన కార్యక్రమం

గౌహతి ఆగస్టు 7— అస్సాంలో నాలుగు రోజులు పర్యటించడానికిగాను ఆగస్టు 27 వ తేదీన ప్రధాని నెహ్రూ గౌహతి రాగలరని రాష్ట్ర కాంగ్రెసు సంఘం నేడు ప్రకటించింది.

ఇక్కడికి రాగానే బహిరంగసభలో మాట్లాడి నెహ్రూ ఉపన్యసించేను తర్వాత షిల్లాంగ్ వెళ్ళి 29 వ తేదీదాకా అక్కడ వుంటారు.

ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ సమస్యలను గురించి ఆయన చర్చించగలరని, ఖాసీ నాయకులతో సమాలోచనలు జరుపగలరని తెలుస్తున్నది.

ఆగస్టు 29 వ తేదీన జోర్హాట్ వెళ్ళి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

30 వ తేదీన ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో విమానంలో పర్యటించి, ఉత్తర లఖింపూర్, తేజ్‌పూర్‌లలో జరిగే బహిరంగ సభలలో ఉపన్యసిస్తారు.

ఆ రోజే బయలుదేరి ఢిల్లీ వెళ్ళగలరు.

కాళహస్తి తాలూకాలో డిప్యూటీ ముఖ్యమంత్రి పర్యటన

కాళహస్తి, ఆగస్టు 8— ఉపముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు ఈ నెల 11 వ తేదీ ఉదయం తిరుమలనుండి బయలుదేరి కాళహస్తి తాలూకా వాహనాయుడు పేటలో ప్రసంగించి ఏర్పేడు, పంగూరు, వెలంపాడు, ... పల్లం గ్రామాలలో పర్యటిస్తారు.

12 వ తేదీ ఉదయం కొనతనేరి, పునబాక గ్రామాలకు వెడతారు.

13 వ తేదీ ఉదయం తొట్టంబేడు ఉన్నత పాఠ...

చేనేత పరిశ్రమకు ఢిల్లీ సహాయం

ఆంధ్రకు గ్రాంటురూపంలో 36 వేల రూపాయల మంజూరు

న్యూఢిల్లీ, ఆగస్టు 7— చేనేత పరిశ్రమాభివృద్ధి నిమిత్తం అప్పులరూపంలోను గ్రాంటుల రూపంలోను మొత్తం 1,29,08,600 రూపాయలను 11 రాష్ట్రాలకు ఇండియా ప్రభుత్వం మంజూరు చేసింది.

యూనియన్ ప్రభుత్వం చేసిన ఒక ప్రకటనలో దిగువ వివరాలు కలవు:

ఆంధ్రరాష్ట్రానికి 36,000 రూపాయలు గ్రాంటుగా మంజూరు చెయ్యబడింది. మద్రాసు రాష్ట్రానికి అప్పు రూపంలో 63,94,000 రూపాయలు 26,10,500 రూపాయలకు ఒకటి, 68,200 రూపాయలకు మరొకటి చొప్పున రెండు గ్రాంట్లు యివ్వబడ్డాయి. ఇతర రాష్ట్రాలు దిగువ విధంగా కేంద్రంనుంచి సహాయాన్ని పొందగలవు. ఒరిస్సా రాష్ట్రానికి అప్పుగా 6,96,000 రూపాయలు, గ్రాంటుగా 3,81,89 రూపాయలు; మధ్యప్రదేశ్‌కు అప్పుగా 6,40,500 రూపాయలు, గ్రాంటుగా 3,42,500 రూపాయలు; తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రానికి అప్పుగా 5,04,475 రూపాయలు గ్రాంటుగా 2,25,000 రూపాయలు; రాజస్థాన్‌కు అప్పుగా 4,65,000 రూపాయలు గ్రాంటుగా 38,600 రూపాయలు; పంజాబ్ రాష్ట్రానికి గ్రాంటుగా 1,30,000 రూపాయలు; అజ్మీర్‌కు అప్పుగా 32,250 రూపాయలు; పశ్చిమ బెంగాలు రాష్ట్రానికి గ్రాంటుగా 13,700 రూపాయలు, ఢిల్లీ రాష్ట్రానికి గ్రాంటుగా 11,425 రూపాయలు, అప్పుగా 9,625 రూపాయలు; వింధ్యప్రదేశ్‌కు అప్పుగా 15,000 రూపాయలు, గ్రాంటుగా 4,000 రూపాయలు. చేనేత పరిశ్రమకు సంబంధించిన ప్రణాళికా కార్యక్రమాల నిర్వహణకు అఖిలభారత చేనేత సంఘం వారికి 2,95,000 రూపాయల సొమ్ము మంజూరు చెయ్యబడింది.

ద్వితీయ ప్రణాళికలో ఖాదీ అభివృద్ధి పథకాలు

బొంబాయి, ఆగస్టు 6— ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద ఖాదీ, కుటీర పరిశ్రమల అభివృద్ధికి అఖిలభారత సంఘంవారు రూపొందించిన వివిధ పథకాలను అమలుపరచడానికి 317.05 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వెయ్యబడినట్లు నేడిక్కడ అధికార పూర్వకంగా ప్రకటించబడింది.

ఆ పథకాలను అమలుపరచిన పక్షంలో 75.45 లక్షల మందికి పూర్తికాలంపాటు పని లభించగలదని భావింపబడుతున్నది.

తలసరి ఒక్కొంటికి 420 రూపాయల పెట్టుబడి పెట్టినపక్షంలో 3,873 రూపాయల విలువ గల సరుకు ఉత్పత్తి కాగలదని, తలసరి మొత్తం ఆదాయం 933 రూపాయల వరకు వుండగలదని అంచనాలు తెలుపుతున్నాయి.

వర్ధాలో టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్

వర్ధా, ఆగస్టు 7— కుటీర పరిశ్రమలలో ఉపయోగించే పరికరాలను గురించి, అనుసరించే విధానాలగురించి పరిశోధనలు జరపడానికి త్వరలో వర్ధాలో ఆధునికపు టెక్నాలజికల్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పబడగలదని విన్న నేర "ఆంధ్రపత్రిక" ప్రకటించింది.

ఇక్కడ ఆగస్టు 5 వ తేదీనుంచి జరుగుతున్న అఖిల భారత ఖాదీ కుటీర పరిశ్రమల బోర్డు సమావేశంలో ఆమేరకు ఒక నిర్ణయం చెయ్యబడింది. ఈ కొత్త పరిశోధన సంస్థ ఏర్పాటుకు సత్వర చర్యలను తీసుకోడానికి కూడా ఆ బోర్డువారు నిశ్చయించారు. ఈ సందర్భంలో సర్వసేవా సంఘంవారు తమ భవనాలను, భూములను వాడుకోవడానికి అంగీకరించారు. కొత్త భవనాల నిర్మాణానికి ఇండియా ప్రభుత్వం 75,000 రూపాయలను మంజూరుచేసింది.

బొంబాయి కుటీర పరిశ్రమల బోర్డువారు నిర్వహిస్తున్న బొంబాయి చేతికాగితపు పరిశోధన కేంద్రాన్ని స్వాధీనపరచుకొని, పరిశోధన-శిక్షణ కేంద్రంగా అభివృద్ధిపరచడానికి కూడా కేంద్ర సంఘం వారు నిర్ణయించారు.

పరిశ్రమల లాభాలకు పరిమితి

రాజ్యసభకు అనధికార తీర్మానం

న్యూఢిల్లీ, ఆగస్టు 6— పరిశ్రమలలో లాభాలకు గరిష్ఠ ప్రమాణాల నిర్ణయించి; అంతకుమించివున్న మొత్తాలను, అధిక సహాయం అవసరమైవున్న పరిశ్రమలకు అప్పులుగా యివ్వాలని సూచిస్తున్న అనధికార తీర్మానం రాజ్యసభలో చర్చకు మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఆగస్టు 16 నుంచి ఆరువారాలపాటు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి.

కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ ఎస్. ఎన్. మజుందార్ నోటీసు యిచ్చిన ఈ తీర్మానం ఆగస్టు 19 వ తేదీన చర్చకు వస్తుంది.

దేశంలోని ప్రాథమిక సిద్ధాంతాన్ని పరిశీలించి అవసరమైన మార్పులు సూచించడానికి ఒక సంఘమును నియమించాలని కాంగ్రెసు సభ్యుడు శ్రీ ... నోటీసు యిచ్చిన తీర్మానానికి రెండవ స్థానం వచ్చింది.

కర్నూలు, ఆగస్టు 7— రెవరెండ్ ... ఖాన్ (దీనిని దుప్పరం, ...), రెవరెండ్ ... (నెల్లూరు) గార్లు క్రిస్టియన్ వివాహాలు జరిపించడానికి లైసెన్సులను ఆంధ్రప్రభుత్వం మంజూరు చేసింది.

...లలో క్రొత్త భవనానికి శంకుస్థాపన ... పంచాయతీ బోర్డు ... ప్రారంభోత్సవం చేశారు.

ఇండియాకు పెద్దపెట్టున వలస పోవడానికి గోవా ప్రజల సన్నాహాలు

—సరిహద్దు గ్రామాలలో సంచలనం

గోవా సరిహద్దుప్రాంతం, ఆగస్టు 7— ఇంకా ... గోవాలోని పెర్నమ్, బిచోలిమ్, సాన్ క్వెలిమ్ తాలూకాల ప్రజలు ఆగస్టు 15 వ తేదీలోగా మూక ఉమ్మడిగా ఇండియాకు వలసపోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇక్కడి గోవన్ నేషనల్ కాంగ్రెస్‌కు వార్త చేరింది.

ఆగస్టు 15 వ తేదీన గోవాలో మూక ఉమ్మడిగా సత్యాగ్రహం జరిగిన పిమ్మట పోర్చుగీసు అధికారులు అనేక దారుణాలు సాగించవచ్చుననే భీతితో గోవనులు ఇండియాకు వెడలిపోదలచినారట.

ఇండియాకు తరలిపోవలదని, భయపడవలదని గోవన్ నేషనల్ కాంగ్రెసు కార్యకర్తలు కరపత్రాలద్వారా వ్యక్తిగతంగాను గోవనులకు ధైర్యం చెబుతున్నారు

ముడితిరేచులు బలిగొన్నది నలుగురినట

సూరత్, ఆగస్టు 7— గోవా స్వాతంత్ర్యోద్యమంలో ఆత్మబలిదానం చేసినది నలుగురనీ, ఇద్దరు అనుకొంటున్నట్లు ముగ్గురుకాదనీ గోవన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు మిస్టర్ పీటర్ అల్వెరెస్ తెలియపరుస్తున్నారు.

శ్రీ బాలమీఫారే అనే సత్యాగ్రహిని మరచిపోయారు. పోర్చుగీసు పోలీసులు క్రూరంగా కొట్టినట్లు మిస్టర్ అల్వెరెస్ ఈ సందర్భంలో జ్ఞాపకపరిచారు.

గోవాపట్ల భారత ప్రభుత్వ విధానం

సమయానుకూలంగా కొద్దిగా మారవచ్చునని నెహ్రూ వివరణ

లక్నో, ఆగస్టు 7—గోవా సమస్యపట్ల లోక్‌సభలో తాను చేసిన ప్రకటనకుమించి, కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ఇటీవల చేసిన తీర్మానంమించి గోవా సమస్యపై తాను చెప్పేదేమీ లేదని భారత ప్రధాని పండిట్ నెహ్రూ నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో గోష్ఠి జరుపుతూ పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో వరదప్రాంతాలలో విమానంలో పండిట్ నెహ్రూ పర్యటించి వచ్చారు. గోవా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ "ఇప్పుడు కొత్తగా చెప్పవలసిందేమీ లేదు. ఇటీవలనే నేను లోక్‌సభలో గోవా సమస్యపై ఒక ప్రకటన చేసి వున్నాను. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఒక తీర్మానం ఆమోదించి వున్నది. స్థూలంగా గోవాపట్ల ఇండియా విధానమదే. సమయానుకూలంగా కొన్ని మార్పులు, సర్దుబాట్లు చెయ్యడం సహజమే కదా!" అని అన్నారు.

సత్యాగ్రహంలో పాల్గొనడానికి ఎమ్.పి.ల సన్నాహాలు

బొంబాయి రాష్ట్రంలో శ్రీ సుందరంగారి పర్యటన

న్యూఢిల్లీ, ఆగస్టు 7—వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 11 మంది పార్లమెంటు సభ్యులు, త్వరలో గోవాలో తాము సత్యాగ్రహం చెయ్యడానికి కార్యక్రమం తయారు చేసే నిమిత్తం ఆగస్టు 22 వ తేదీన ఇక్కడ సమావేశం కానున్నారు. డాక్టర్ లంక సుందరంగారు కూడా వీరిలో ఒకరు. ఈ విషయం పత్రికలకు విదితమే. సుందరంగారు బొంబాయి, పూనా, బెల్గాం, సావంతవాడీలలో పర్యటించి గోవాలో ప్రవేశానికి తగు ఏర్పాట్లు చెయ్యడం నిమిత్తం ఆగస్టు 10 వ తేదీన ఇక్కడనుంచి బయలుదేరి వెడుతున్నారు.

మరికొందరు పార్లమెంటు సభ్యులుకూడా సత్యాగ్రహంలో పాల్గొనడానికై తమ సంసిద్ధతను ప్రకటించినట్లు తెలుస్తున్నది.

ఆగస్టు 15 న మూక ఉమ్మడిగా సత్యాగ్రహం

గోవాలో అజ్ఞాతవాసంలోవున్న కార్యకర్తల కృషి

గోవా సరిహద్దుప్రాంతం, ఆగస్టు 7— గోవాలో మూక ఉమ్మడిగా సత్యాగ్రహం జరపడానికి మరొక్క వారమే వ్యవధి వున్నదనగా గోవన్ నేషనల్ కాంగ్రెసువారు ఆ ఉద్యమం జయప్రదం చెయ్యడానికి, పోర్చుగీసు పాలననుంచి విముక్తి కావడానికి గోవనుల కృతనిశ్చయాన్ని" వెల్లడించడానికి గోవాలో సన్నాహాలకు తుదిరూపమిస్తున్నారు.

గోవన్ నేషనల్ కాంగ్రెసు సత్యాగ్రహ కౌన్సిల్ అధ్యక్షుడు మిస్టర్ పీటర్ అల్వెరెస్ గోవాలో అజ్ఞాతవాసంలో వుండి పనిచేస్తున్న కార్యకర్తలతో గత కొలది రోజులుగా చాలా సార్లు సంప్రదింపులు జరిపి, గోవాలో పరిస్థితిని గురించి, సత్యాగ్రహోద్యమ కార్యక్రమం గురించి వారితో ముచ్చటించారు.

ఆగస్టు 15 సత్యాగ్రహోద్యమం జయించి సాధించగలదనే ప్రగాఢ విశ్వాసాన్ని ఈ కార్యకర్తలు కొందరు పి. టి. ఐ. ప్రతినిధితో సంభాషించినప్పుడు ప్రకటించారు.

"గత ఎనిమిదేళ్ళలో ఎప్పుడూ గోవాలో పరిస్థితి ఇంత అనుకూలంగా లేదు" అని ఒక కార్యకర్త పేర్కొన్నారు. ఈయన 1946 నుంచి గోవా విమోచనంకోసం పాటుపడుతున్నారు.

గోవా ప్రజలలో అపూర్వమైన చైతన్యం కల్పిస్తున్నదని, సత్యాగ్రహులకు వారు అనేక విధాలుగా తోడ్పడుతున్నారని మరొక కార్యకర్త పి. టి. ఐ. ప్రతినిధికి తెలియజేశారు.

ఇండియానుంచి వచ్చే సత్యాగ్రహులకంటె గోవాలో రాగల పరిణామాలు గురించి పోర్చుగీసు అధికారులు బెదిరిపోతున్నారనీ, అందువల్లనే బిచోలిమ్, వాలియో, వన్కొడి, గామా, మాపుకా, పోండా, ఓల్డ్ గోవాలను పటాలాలలో వి. పి. వేలారని మరొక ప్రముఖ కార్యకర్త వెల్లడించారు.

అజ్ఞాతవాసంలోవుండి పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రజలు పలువిధాలుగా తోడ్పడుతున్నారన్నారు. "రాడికల్ డెమొక్రాటిక్ ఆర్మీ", "రివల్యూషనరీ సోషలిస్ట్ ఆర్మీ" అనే వ్యవహరించబడుతున్న రెండు రహస్యమైన వర్గాలు పంతెనలు విద్వేషం చెయ్యడం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. గోవన్ రాజకీయ పక్షాలకు, ఈ వర్గాలకు ఏటి సంబంధం లేదనీ, ఈ రెండు వర్గాలలో ఒకదానికి, మరొకదానికి సంబంధం లేదనీ, వీటిలో ఒకటి ఉత్తర గోవాలోనూ, మరొకటి దక్షిణ గోవాలోనూ పని చేస్తున్నవని ఆయన తెలియజేశారు. ఈ వర్గాలకు చెందినవారెవ్వరూ అరెస్టు చెయ్యబడినట్లు లేదన్నారు.

"సాలజార్‌కు నెహ్రూ అల్టిమేటమ్ ఇవ్వాలి"

అల్వెరెస్ సూచన

సూరత్ ఆగస్టు 7— గోవన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు మిస్టర్ పీటర్ అల్వెరెస్ నేటి సాయంకాలం ఇక్కడ మెహరల్లీ యూత్ క్లబ్‌లో ప్రసంగిస్తూ విజయం చేకూరేవరకు సత్యాగ్రహోద్యమం కొనసాగుతుందని, పోర్చుగీసువారి రాక్షసత్వం తమను (జాతీయవాదులను) నిరుత్సాహపరచదని నొక్కి చెప్పారు.

"మాకు తాత్కాలికంగా పరాజయం కలుగవచ్చు. నేను వీరమరణమూ చెందవచ్చు. అయినప్పటికీ సత్యాగ్రహ సమరం నిర్విఘ్నంగా కొనసాగిపోతుం"దని ఆయన అన్నారు.

గోవా సమస్యా పరిష్కారానికి భారత ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ పోర్చుగల్, థాయ్‌లెండ్‌లో శాంతి నెలకొల్పడానికి ప్రపంచ పర్యటనకు శ్రీ కృష్ణమీనన్‌ను పంపినట్లుగా గోవా సమస్యా పరిష్కారానికి ఆయనను ప్రపంచ రాజధానీ నగరాలకు పంపడం కూడా సముచితం కాగలదన్నారు

భారత ప్రధాని నెహ్రూ డాక్టర్ సాలజార్‌కు అల్టిమేటమ్ యివ్వాలనీ, ఆ అవకాశాన్ని సాలజార్ వినియోగించుకోపోతే భారత ప్రభుత్వం గోవా దాస్యవిముక్తికి సమస్త చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

ఇండియా ప్రభుత్వం "పోలీసు చర్య" తీసుకోవాలని తాను కోరడంలేదని అన్నాడు.

డామన్ విముక్తికై జరిగే సత్యాగ్రహం విజయవంతం చెయ్యవలసిందని, సూరత్ గుజరాత్ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

సత్యాగ్రహులకు బొంబాయిలో శిక్ష

టిక్కెట్టులేకుండా రైలులో ప్రయాణం చేసినందుకు

బొంబాయి, ఆగస్టు 5— గోవా విమోచనోద్యమంలో పాల్గొనడం నిమిత్తం కలకత్తా నుంచి మెయిలులో యిక్కడకు వచ్చిన 57 మందికి విక్టోరియా టెర్మినస్‌లో ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు ఒక్కొక్కరికి 38-10-0 జరిమానా, లేక నాలుగు రోజుల సాదాఖైదు శిక్ష విధించారు. వీరు టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసినారట. వీరు ఖైదు శిక్ష అనుభవించడానికే నిశ్చయించుకొన్నారు.

గోవా సరిహద్దులో ఇండియన్ ట్యాంకులు

పోర్చుగీసు ప్రభుత్వం ఆరోపణ ఖండన

న్యూఢిల్లీ ఆగస్టు 7— గోవా ఉత్తర సరిహద్దులో 15 ఇండియా ప్రభుత్వపు ట్యాంకులు సమీకరించబడినవని గోవాలోని పోర్చుగీసు ప్రభుత్వం చేసిన ప్రకటన నిరాధారమని భారత ప్రభుత్వ ప్రతినిధి ఒకరు నేడు స్పష్టపరిచారు.

పోర్చుగీసు ... టాక్సీం, మోహా, పెడ్నే ... ఇండియా సరిహద్దుల మిలిటరీ ...

"విడిపోయినవారిపై విమర్శలు తగదు"

తనపార్టీ వారికి శ్రీ అశోక్ మెహతా హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆగస్టు 8—ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ అశోక్ మెహతా నేడిక్కడ ఢిల్లీ రాష్ట్ర ప్రజా-సోషలిస్టు పార్టీ మహాసభకు ప్రారంభోత్సవం జరుపుతూ సోషలిస్టు కార్యకర్తలు పార్టీనుంచి విడిపోయినవారిపై పూరికే విమర్శలుచేయడానికి మారుగా, సోషలిస్టుపద్ధతి సమాజస్థాపన లక్ష్యసిద్ధి కోసం పాటుపడాలని అభిలషించారు.

డాక్టర్ లోహియా, ఆయన అనుయాయులు ఎంతకలకలం కలిగిస్తున్నప్పటికీ, ఈ ఉల్లోలం త్వరలో తొలగిపోయి ప్రజా సోషలిస్టుపార్టీ ఒక్కటే సోషలిస్టు వ్యవస్థా నిర్మాణానికి పూనుకున్నదనే సత్యం ప్రపంచానికి తెలియగలదని అన్నారు.

మహాసభకు శ్రీమతి సుచేతా కృపలానీ అధ్యక్షత వహించింది.

ఆచార్య నరేంద్రదేవ మున్నగువారు సందేశాలు పంపారు.

శ్రీమతి సుచేతా కృపలానీ తన అధ్యక్షోపన్యాసంలో ఢిల్లీ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరింది.

రాష్ట్ర పార్టీ కార్యదర్శి మిస్టర్ ముష్తాక్ అహమద్ వార్షిక నివేదికను చదివి వినిపించారు.

కేంబ్రిడ్జి, ఆగస్టు 6— కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం త్వరలోనే ఒక బ్రహ్మాండమైన "రేడియో టెలెస్కోప్"ను నిర్మించబోతున్నది. దీని సహాయంతో, ఇంతవరకు కనిపెట్టబడిన పెద్దపెద్ద టెలెస్కోప్‌లలో సయితం కానరాకుండా విశ్వాంతరాళపు లోతులలో దాగి వున్న నక్షత్రాలను కూడా చూడడం సాధ్యపడగలదట.

...కందకాలు నిర్మించబడ్డాయని లిస్బన్ ఆరోపించింది.

పోర్చుగీసు భూభాగంలో నాటబడ్డ ఒక ఇండియా పతాకను తీసివెయ్యడానికి ప్రయత్నించిన ఒక పోర్చుగీసు పోలీసు ఆ సమీపంలోని ఒక ప్రేలుడువల్ల తీవ్రంగా గాయపడ్డాడని, అతనికి ఒక కాలు పోయిందని లిస్బన్ ప్రకటనలో వెల్లడించబడింది. పతాకాన్ని లాగివెయ్యడానికి దగ్గరలోని ఒక వస్తువును అడుగుపెట్టినపుడు అది ప్రేలి అతణ్ణి తీవ్రగాయపరిచిందట.

పోర్చుగీసు పోలీసులచే పాదముద్రల పరీక్ష

బొంబాయి, ఆగస్టు 6 — ... పోర్చుగీసు పోలీసులు మొన్న గురువారం నాడు అక్కడి గల ఒక ప్రముఖ ఆంగ్ల పాఠశాలపై దాడిచేసి, అందులోని విద్యార్థుల అందరి పాదాలను పరిశీలించినట్లు ఒక వార్త తెలుపుతున్నది.

పోర్చుగీసు వ్యతిరేక నినాదాలు గల పోస్టర్లు అంటించబడ్డ ఒక గోడ దగ్గర కనిపించిన అడుగుజాడలనుబట్టి ఆ పోస్టర్లు అంటించిన అమ్మాయి ఎవరో కనిపెట్టడానికే పోర్చుగీసు పోలీసులు ఈ పాద పరిశీలన జరిపారట.

సత్యాగ్రహులను హింసించవలసిందిగా చేయబడ్డ వుత్తర్వులను నిరాకరించిన పోర్చుగీసు పోలీసుగార్డు మిస్టర్ ఆంటోనియో మార్కివ్స్ డానిల్వాను పోర్చుగీసు మిలిటరీ అధికారులు అరెస్టుచేసి "సాన్ థోమ్" అనే దీవిలో లిస్బన్‌కు పంపివేసినట్లు మరొక వార్త తెలుపుతున్నది.

భారతీయులకు గోవా ఉద్యమంలో పాల్గొనే అవకాశం

కలుగజెయ్యాలని విజ్ఞప్తి

రాజమండ్రి, ఆగస్టు 1— ట్రేడ్ యూనియన్ హక్కుల వారోత్సవం సందర్భంగా నిన్న సాయంకాలం శ్రద్ధానంద ఘాటులో పట్టణంలోని వివిధ కార్మిక సంఘాల సంయుక్త యాజమాన్యాన బహిరంగసభ జరిగింది. ఆ సభకు శ్రీ మాదల కృష్ణమూర్తి పట్నాయక్ గారు అధ్యక్షత వహించారు.

ఇండియా పార్లమెంటు సభ్యులు శ్రీ కె. ఎల్. నరసింహంగారు జాతీయ అంతర్జాతీయ కార్మిక సమస్యలను గురించి ఉపన్యసిస్తూ, "ప్రథమ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానమే అవలంబించాయనీ, అనేక యోగ్యంకాని చట్టాలవల్ల కార్మికులు ఎక్కువ ఇబ్బందులకు లోనవుతున్నారని" చెప్పారు.

శ్రీ నరసింహంగారు తమ ఉపన్యాసక్రమంలో రెండవ పంచవర్ష ప్రణాళికలో కార్మికుల సహకారం బాగా ఆశించబడినది, కార్మిక సంఘాలను నిర్బంధంగా ప్రభుత్వం గుర్తించడం ... చాలా అవసరమని చెబుతూ ... సమస్యలపై విదేశీ వ్యాపారస్థుల పెత్తనాన్ని తీవ్రంగా విమర్శించారు.

శ్రీ జి. ఎస్. బాలాజీదాసుగారు గోవా సమస్య ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడుతూ గోవా సమస్యను గోవనులకే వదిలిపెట్టకుండా ... భారత ప్రభుత్వం తమ ... విధానాన్ని మార్చుకోవలసిందని ... భారత ప్రజలకు ... గోవా పోరాటంలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు.

శ్రీ ఎం. ఎస్. రామస్వామిగారు వందనసమర్పణ గావించారు.

ఇండియా, చైనాల మధ్య సాన్నిహిత్యం

ఇంకా ఎక్కువగా పెంపొందాలని శ్రీ ఏ. కె. చందా ఉద్ఘాటన

హాంగ్‌కాంగ్, ఆగస్టు 6— ఇండియా, చైనాల ప్రజలు ఒకరినిగురించి మరొకరు యింకా ఎక్కువగా తెలుసుకోవడానికి అధ్యాపకులు, విద్యార్థులు, విద్వాంసులు ఒక దేశంవారు మరొక దేశానికి వచ్చిపోతూ వుండాలనీ, రాయబారవర్గాల రాకపోకలు ఎక్కువగా జరగాలనీ చైనాను ప్రస్తుతం సందర్శిస్తూ వున్న ఇండియా సాంస్కృతిక రాయబార వర్గం నాయకుడు శ్రీ ఎ. కె. చందా నేడు కాంటన్‌లో అన్నారు.

రాకపోకలకు, భాషలకుగల చిక్కులు పెద్ద అభ్యంతరం కానేరవని కూడా ఆయన అన్నారు.

చైనాలోని అన్నిరంగాలలోను నిర్మాణ కార్యక్రమం అతి త్వరితంగా కొనసాగుతున్నదనికూడా ఆయన అన్నారు.

తాడేపల్లిగూడెం ధాన్యం ధరలు

తాడేపల్లిగూడెం, ఆగస్టు 8— నేడు స్థానిక మార్కెట్‌లోని ధాన్యం ధరలు ఇవి:—

వడ్లు (166 సౌనుల బస్తా): ఎ. కె. కె. రు. 18—8—0; గరికెసన్నం రు 17—4—0, దాళ్వా (నల్లార్లు) 16-12-0; కె. కె. కొత్త రకం 19—0—0; యస్. కె. కె. కొత్త రకం 19—8—0; బంగారు తీగెలు 27—0—0; కిచిలీ సంబాలు రు. 10—12—0.

పచ్చిబియ్యం: (164 సౌనుల బస్తా): అక్కుళ్ళు రు 27—0—0; గరికసన్నం 26—8—0 వరకు.

ఎగుమతి రేటు ఇలా వున్నవి:—

వడ్లు (164 సౌనుల బస్తా): ఎ. కె. కె 20—0—0; గరికెసన్నం 19—0—0; దాళ్వా (నల్లార్లు) 18—0—0.

పచ్చిబియ్యం (164 సౌనుల బస్తా): ఎ. కె. కె. రు. 28—4—0; గరికెసన్నం రు 27—8—0; కె. కె. 31—8—0; యస్. కె. కె రు. 32—0—0. బంగారు తీగెలు రు. 45—0—0; కిచిలీ సంబాలు రు. 33—0—0.

ఉప్పుడుబియ్యం: ఎ కె కె 28—8—0; గరికసన్నం కళ్ళికోట ఆర్. ఆర్. రు. 30/-; కొచ్చిన్, కలకత్తాలకు రు 28-8-0; దాళ్వ (నల్లార్లు) కళ్ళికోట ఆర్. ఆర్. రు 18-8-; కొచ్చిన్‌కు రు. 27/4-; కలకత్తా 27/4.

పచ్చజొన్నలు (205 సౌనుల బస్తా) రు 17—0—0; రాగులు (164 సౌనుల బస్తా) రు. 12—0—0.

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, ఆగస్టు 8

అమ్మకం వస్తు	రు.	అ.
సవరం దిల్లిదర	61	8
పాట్లా బంగారం	95	10
మూసా బంగారం	94	8
వెండి పంద తులాలు	163	12
వెండి తులం 1-8	1	11

వేరుసెనగ గింజలు

(681 సౌనులు) 103 1[illegible]

వేరుసెనగనూనె బజారు ధర —
3% ఎపి. ఎపి. ఎ. రెడీ 20[illegible]
ఆముదం 500 తిరుపత్తూరు 17[illegible]
పెలమ్ లోటస్, స్పేన్ బ్రాండ్ (37½ సౌనుల డబ్బాతో సహా) 1[illegible]
కొబ్బరినూనె కొంటో 37½
రాజా బ్రాండ్ 26
ఎం. ఎస్. బ్రాండ్ 26

పంచదార
బ్రిటిషు రిఫైన్డ్ (2 కట్స్) 85-8-0 85[illegible]
సైజాము (228 సౌనులు) 88,
సామర్లకోట (2 కట్స్) 85-10-0 [illegible]

ఆదోని మార్కెట్

ఆదోని, ఆగస్టు 8— వేరుసెనగ రెడీ 108 -; నూనె రు. 10-2-6; 137 0-0; కాయ పీనట్స్ రు. 4-4-6, మండలి రు. 4-3-6.

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 8.

అమ్మకం వస్తు	రు.	అ.
పాట్లా బంగారం రెడీ	94	8
వెండి 100 తులాలు	158	1
సవరను	60	10

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 8

వెండి 100 తులాలు	161
పాట్లా బంగారం	94
సవరు	60

1955 ఆగస్టు 9, మంగళవారం
మన్మథనామ సంవత్సరం
శ్రావణ బహుళ షష్ఠి
షష్ఠి రా॥ 9-14 గంటలవరకు
రేవతి పగలు 12-37 గంటలవరకు
వర్జ్యం: — —

PERRY DAVIS'



పెయిన్ కిల్లర్



లోబాధలన్నియు పెయిన్ కిల్లర్ సేవించగనే నిలిచిపోవును. కొన్ని సమయాలలో ఒకపూటకంటె అధికంగా పెయిన్ కిల్లర్‌ను సేవించిన అది అప్పటికికూడ పని చేయగలదు—జలుబును కూడ పోగొట్టును.

మరియు జలుబు, బేదులు, కడుపులోని నొప్పి, పండ్ల నొప్పి మొదలగు వాటికై

PERRY DAVIS'
PAINKILLER
ఒక బాటిలు ఏ మంచి దుకాణంలోనైన కొనండి

ప్రకృతి ఔదార్యమైనది
కాని ఎల్లప్పుడునుకాదు...

జ్యోతి బోర్ హోల్ టర్బైన్ పంపులను స్థాపించి వర్షముల భంగపాటువలన కలిగే నష్టమును నివారించుకొనండి, జ్యోతి, ఆయిల్ ల్యూబ్రికేటెడ్ పంపులతో కాకుండా వాటర్ ల్యూబ్రికేటెడ్ పంపులుకూడా వర్టికల్ మోటర్లు, పుల్లీ లేదా హెడ్స్‌కు తిన్నగా తగిలించుటకు వుపయోగపడునట్లు తయారు చేయుదురు.



J. 54.3 TL

★ యీ పంపులు 4" నుండి 20" వృత్తముగలా
★ గుండ్రమైన నూతులకు సరిపోవును
★ మరియు 300 అడుగుల ఎత్తు వరకు గంటకు
★ 3,000,000 గ్యాలన్ల నీళ్లు తోడును.

వివరములకు
జ్యోతి లిమిటెడ్, బరోడా-3
ముఖ్యమైన నగరములలో ఆఫీసులు కలవు.
ఏజంట్లు: ... 7, ... మద్రాసు-1.

వెస్టర్న్ డెల్టాకు నీటి సరఫరా

ఇతోధికంగా చెయ్యాలని భీమవరం తాలూకా కాంగ్రెస్ కార్యకర్తల విజ్ఞాపన

భీమవరం, ఆగస్టు 8—భీమవరం తాలూకా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం, సర్వసభ్య సమావేశం సంయుక్తంగా భీమవరం తాలూకా కాంగ్రెస్ కార్యాలయంలో శ్రీ మల్లారెడ్డి శేషగిరిరావుగారి అధ్యక్షతను జరిగింది. సమావేశానికి వచ్చినవారిలో ముఖ్యులు: శ్రీయుతులు పేరిచర్ల వెంకట సోమరాజు, చిర్ల వెంకటరెడ్డి (భీమవరం భూమి తనఖా బ్యాంకి అధ్యక్షులు... కార్యదర్శులు), దండు నారాయణరాజు (భీమవరం తాలూకా పంచాయతీ బోర్డు అధ్యక్షులు. వలయం ప్రెసిడెంటు). మల్లెల సర్వారాయణ రావు (జిల్లా యువజన కాంగ్రెసు అధ్యక్షులు), అల్లె వాసుదేవరావు (జిల్లా యువజన కాంగ్రెసు కార్యదర్శి), నండూరి వెంకటపతిరాజు మైథిలి వెంకట సుబ్బరాజు ముదునూరి రంగపతిరాజు, కవిలబోగి జగన్నాథరావు గార్లు.

కార్యదర్శి వివేదిక శ్రీ కొత్తపల్లి నర్సరాజుగారి సమర్పించారు. దానిని శ్రీ పెనుమత్స వెంకట్రాజుగారు బలపర్చగా ఆమోదించడమైనది.

ఇండియా ప్రధాని నెహ్రూ రాంతియాత్ర దిగ్విజయంగా ముగించుకొని వచ్చినందుకు అభినందిస్తూ ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగజెయ్యాలని భగవంతుని ప్రార్థించారు.

ఆంధ్ర ప్రభుత్వం తలపెట్టిన కొత్త పన్నులలో సేటితీర్వా, మాగాణి శిస్తుల పెంపు విన్నకారు రైతులకు భారంగాను, అవిది కాంగ్రెసులో ప్రకటించిన ఆశయానికి విరుద్ధంగాను వున్నదని, అయితే, ఆంధ్ర ప్రభుత్వ లోటును భర్తీచేయుటకు రు. 100లు పైన పన్ను కట్టేవారిపై అంచెలవారీగా సర్ ఛార్జీలను విధించవచ్చునని సూచిస్తూ తీర్మానం చేశారు.

లోగడ గోదావరీ నీటి వంతుల విషయంలో తాత్కాలిక మార్పు చెయ్యబడింది. దానివలన పసిపోర్టినేట్ డిక్లర్డు యనే పేరు తో సెంట్రల్ మనకు లోగడ వచ్చే నీటిని అరికట్టి దానిని ఈస్టర్న్ డెల్టాకు సెంట్రల్ డెల్టాకు అదనంగా చేశారు. అధిక సాగుబడి భూమి గల వెస్టర్న్ డెల్టాకు అల్పనీటి సప్లయి, అల్పసాగుబడి భూములు గల ఈస్టర్న్ సెంట్రల్ డెల్టాలకు అదనపు నీరుసప్లయిచేసి వెస్టర్న్ డెల్టా సాగుబడి భూములకు వ్యవసాయమునకు తగిన నీరు సప్లయి కాకుండా చేయుట అన్యాయమని, దానివల్ల వెస్టర్న్ డెల్టాలో జరిగే నష్టాలు లోగడ ఈ సందర్భంలో ఆయా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సూపరింటెండెంటు ఇంజనీర్లు యిచ్చిన రిపోర్టులు మూలాన విశదం కాగలదని, అది గవర్నమెంటువారు పరిశీలించి [illegible] తీసుకుంటున్న విధానమును ఖాయం చేయక సెటిల్ మెంటు నీటిసప్లయి పద్ధతినే తిరిగి ప్రవేశ పెట్టవలసిందిగా ప్రభుత్వాన్ని అర్థించారు.

జిల్లా యావన్మంది రైతులను మేల్కొని ఇందు నిమిత్తం గట్టి కృషి చేయని యెడల...

పెనమలూరు సేవాశ్రమానికి 67 వేలు విరాళం

శ్రీ కిలారు లక్ష్మీనారాయణగారి ఔదార్యం

పెనమలూరు, ఆగస్టు 8—విజయవాడ తాలూకా పెనమలూరు గ్రామ కాపురస్థులు శ్రీ కిలారు లక్ష్మీనారాయణగారు "శ్రీ లక్ష్మీనారాయణ సేవాశ్రమం" నెలకొల్పి, దానికి 60 వేల రూపాయలు ఖరీదుగల తొమ్మిది యకరాల భూమి, ఏడు వేలు ఖరీదు చేసే విశేశనంలు, ఒక ఎర్ర భవనం దానం చేసి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టరు చేశారు.

ఈ సంస గాంధీ నిర్మాణ కార్యక్రమమును ప్రచారం చేయడానికి అనుకూలపరచ దానికి తోడ్పడుతుంది. ప్రస్తుతం హిందీ ప్రచారం, నూలువడుకు, ప్రకృతి చికిత్స, దంపుడు బియ్యం, వ్యవసాయం, నవారు నేత మున్నగు ఇతర కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నవి."

ఆశ్రమానికి దిగువ సభ్యులతో పాలక వర్గం నియమింపబడింది: శ్రీ కిలారు లక్ష్మీనారాయణగారు అధ్యక్షులు; శ్రీ కొత్తపల్లి వెంకటకృష్ణశర్మగారు కార్యదర్శి; శ్రీయుతులు నాదు సుబ్రహ్మణ్యం, కిలారు వెంకట సుబ్బారావు, కిలారు వెంకట సుబ్బారావుగార్లు సభ్యులు.

సోవియట్ ఆయిల్ ఎక్స్ప్లాయిటేషన్ కంపెని వియెన్నా ప్రాంతంలో పెట్రోలు గనులు, గ్యాసును కనుగొన్నదని తెలుస్తున్నది.

యికముందు మన డెల్టాలో నీరు సప్లయి అగుట చాలా కష్టతరం కాబోతుందని జిల్లా ప్రజలను హెచ్చరించారు ఈ ప్రపోర్షనేట్ డిక్లార్డు ఫలితమే నేడు మనకు పంటవిండించిన ఏటి పోలవరపుపల్లె నదిలో వేసిన పెద్ద దాడికి కారణమని, దానిని తీయుటకు ప్రభుత్వం చేస్తున్న ఉపేక్ష విధానానికి నిరసన తెలియజేశారు. వచ్చే వేసవినాటికి దానిని పూర్తిగా తొలగించవలసినదిగా కోరారు.

శ్రీ దండు నారాయణరాజుగారి తైల వర్ణచిత్రమును తాలూకా కాంగ్రెసు కార్యాలయంలో ఆవిష్కరించుటకు తీర్మానించారు.

భీమవరం తాలూకా గరగపర్రు, మోగల్లు, యండగండి, పైపా, కొరుకుల్లు, పాలకోడేరు గ్రామాల రైతులకు సంబంధించిన బైవాని కోడి ఇన్ లెట్ చాలా కాలంనుంచి శిథిలావస్థలో వున్నందున 27-7-55 తేదిన అకస్మాత్తుగా నేల మట్టమునకు కూలిపోయినది. ఇది కూలిపోవుటవల్ల పై గ్రామములు తాలూకు పొలములు సుమారు 3000 ఎకరములు ముంపుకు గురికావలసి వచ్చును. కావున వెంటనే పి. డబ్ల్యు. డి. డిపార్టుమెంటు వారు తత్వర చర్య తీసుకొని ఇన్ లెట్ కు నీరు వెళ్ళుటకు అనుకూలంగా రెగ్యులేటరుగా కట్టించగలందులకు, అది తయారు అయ్యేలోపున తాత్కాలికంగా ముంపు నివారణకు తగు చర్య వెంటనే తీసుకోవలెనని ఈ సంఘం వారు కోరుచున్నారు.

భారత స్వాతంత్ర్య పర్వదినమైన ఆగస్టు 15... కాంగ్రెసు సందేశాన్ని ప్రజలకు వివరించి చెప్పాలని కార్యకర్తలను కోరడమైనది.

గుంటూరులో కాంగ్రెస్ ఎలెక్షన్ ఆఫీసు

గుంటూరు, ఆగస్టు 8—గుంటూరు జిల్లా కాంగ్రెసు ఎలెక్షన్ ఆఫీసరు మిసర్ సి. గాలిబ్ సాహెబ్ (యం. వి) క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"గుంటూరు జిల్లా కాంగ్రెస్ ఎలెక్షన్ ఆఫీసు గుంటూరు పట్టణంలోని అరండల్ పేటలో పెదపవరైసులో శ్రీ మేసూరి నాగేశ్వరరావుగారి గదిప్రక్క ఏర్పాటు చెయ్యబడింది. ఈ 8వ తేదీనుంచి ఈ కార్యాలయం పని చేస్తుంది. ఎన్నికలకు నామినేషన్లు ఈ నెల 10వ తేదీ సాయంకాలం 5 గంటలవరకు స్వీకరింపబడతాయి.

"నామినేషన్ ఫారాలు జిల్లాలోని జిల్లా తాలూకా, పట్టణ కాంగ్రెస్ కార్యాలయాలన్నింటిలో లభించగలవు. గుంటూరులోని ఎలెక్షన్ ఆఫీసులో కూడా పొందగలవు.

"అన్ని నామినేషన్లు గుంటూరు ఆఫీసులో అన్నదగాని, ప్రతినిధిగాని స్వయంగా దాఖలు చెయ్యాలి. నామినేషన్లతో పాటు వాటి ఫీజు కూడా చెల్లించాలి."

కర్నూలుజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ప్రకటన

కర్నూలు, ఆగస్టు 7—కర్నూలుజిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్యగారు ఇలా తెలియజేస్తున్నారు:—

"జిల్లా, తాలూకా, పట్టణ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను ఎలెక్షన్ ఆఫీసరు ఈ నెల 10 వ తేదీ సాయంకాలం 5 గంటలవరకు స్వీకరిస్తారు."

"నామినేషన్ల పరిశీలన 11 వ తేదీన జరుగుతుంది. ఉపసంహరణ 14 వ తేదీ పోలింగ్ ఆగస్టు 23, 24 తేదీలలో జరుగుతుంది. ఫలితాలు 25, 26 తేదీలలో ప్రకటించబడుతవి.

"ప్రదేశ్ కాంగ్రెసుకు మార్కాపురం నుంచి బై-ఎలెక్షన్ కూడా ఆ తేదీలలోనే జరుగుతుంది.

"జిల్లా కాంగ్రెస్ ఎన్నికలకు రుసుము 3 రూపాయలు. తాలూకా, పట్టణ కాంగ్రెస్ సంఘాలకు రుసుము 2 రూపాయలు కూడా నామినేషన్ పత్రాలు దాఖలుచెయ్యటంతోపాటు చెల్లించాలి."

తూర్పు కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికలు

నామినేషన్ల దాఖలుకు గడువు

బందరు, ఆగస్టు 5—తూర్పు కృష్ణా జిల్లా కాంగ్రెస్ ఎన్నికోద్యోగి శ్రీ కోసూరు రత్తయ్యగారు ఇలా వ్రాస్తున్నారు:—

"తూర్పు కృష్ణాజిల్లాలో జిల్లా కాంగ్రెస్ కు, తాలూకా, పట్టణ కాంగ్రెస్ కమిటీలకు ఎన్నికలు జరుగనున్నవి. కైకలూరు తాలూకాకు కైకలూరులోను, గుడివాడ తాలూకా పట్టణ సంఘాలకు గుడివాడ తాలూకా కాంగ్రెసు వేదు కార్యాలయంలోను, బందరు తాలూకా, పట్టణాలకు జిల్లా కాంగ్రెసు కార్యాలయంలోను, దివి తాలూకాకు అవనిగడ్డ కాంగ్రెసు కార్యాలయంలోను ఆగస్టు 10 వ తేదీ సాయంత్రం 5 గంటలవరకు నామినేషన్లు దాఖలుచేయవచ్చు. 11 వ తేదీ బందరులో నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 14 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరించుకొనవచ్చును. 23, 24 తేదీలలో పోటీ చేస్తున్న స్థానాలకు ఎన్నికలు జరుగగలవు."

ఒంగోలు, రాజమండ్రి బెంచి మేజిస్ట్రేట్లు

కర్నూలు, ఆగస్టు 8—శ్రీ ఎస్. వి. శ్రీనివాసులు నాయుడు (గుడివాడలో డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటు) గారు తూర్పు గోదావరిజిల్లా సూపరింటెండెంటుగా తాత్కాలికంగా నియమించబడినారు.

మిసర్ సయ్యద్, అబుల్ అజీజ్ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసరు, ఆంధ్ర సేల్సుటాక్సు అప్పిలేట్ ట్రిబ్యునల్ (గుంటూరు) కార్యదర్శిగా తాత్కాలికంగా నియమించబడినారు. ఆ పదవిలోవున్న శ్రీ బి సత్యనారాయణగారు కమ్మర్షియల్ టాక్స్ ఆఫీసరుగా ప్రమోట్ చేయబడినారు.

రాజంపేట, కడప కమ్మర్షియల్ టాక్స్ ఆఫీసుల అధికారాలు కింది విధంగా మార్చు చేయబడినవి.

కమ్మర్షియల్ టాక్స్ ఆఫీసు రాజంపేట—రాజంపేట, సిద్ధవటం రెవిన్యూ తాలూకాలు.

కమ్మర్షియల్ టాక్స్ ఆఫీసు, కడప—కడప, రాయచోటి రెవిన్యూ తాలూకాలు.

గుంటూరుజిల్లా 20 ఒంగోలు బెంచి మేజిస్ట్రేట్లుగా కిందివారు నియమించబడినారు:—

శ్రీయుతులు ఇ. యం. జయరావునాయుడు, బయ్యవు హనుమంతరావు, కె. లక్ష్మీనరసయ్య, జి యల్. జాకోబ్, డి. నరసింహం, ఎ. డబ్బు, షెరీఫ్ సాహెబ్, జి. సుబ్బారావు, జె. కోటిలింగం, బిల్లిపి వెంకటనారయ్య, వై. వెంకటేశ్వర్లు, కుమారి ఇ కె పూడీ.

రాజమండ్రి బెంచి మేజిస్ట్రేట్లుగా కింది వారు నియమించబడినారు:—శ్రీయుతులు కందుకూరి లక్ష్మీనారాయణ, పి. అప్పారావు, డి పల్లయ్య, కె. విజయరత్నం, వి కేశవచంద్రరావు, డి. వి రామరాజు శ్రీమతి వి వెంకటరత్నమ్మగార్లు.

మద్యనిషేధ శాఖ స్పెషల్ ఆఫీసర్

కర్నూలు, ఆగస్టు 8—మద్యనిషేధ శాఖను పోలీసుశాఖలో లీనంచేయడానికి సంబంధించిన పథకాలను తయారుచేయడానికిగాను తూర్పు గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ యం. కృష్ణమూర్తిగారు స్పెషల్ ఆఫీసరుగా నియమించబడినారు. ఆయన కార్యాలయం కర్నూలులో వుంటుంది.

"దారిద్ర్య నిర్మూలనానికి పాడి పరిశ్రమాభివృద్ధి సాధన అత్యవసరం"

—శ్రీ అజిత్‌ప్రసాద్‌జైన్ ఉద్బోధ

కర్నాల్, ఆగస్టు 7—

పాడి పశువులను శాస్త్రీయమైన పద్ధతిలో సక్రమంగా నిర్వహించినప్పుడేగాని సోషలిస్టు సమాజ స్థాపనకు దోహదమివ్వగలదని యూనియన్ ఆహార వ్యవసాయ శాఖామంత్రి శ్రీ అజిత్ ప్రసాద్ జైన్ నేడిక్కడ జాతీయ పాడి పరిశ్రమ పరిశోధనాలయానికి శంకుస్థాపన చేస్తూ ఉద్బోధించారు.

జాతీయ పాడి పరిశ్రమ పరిశోధనసంస్థ శంకుస్థాపనోత్సవం సందర్భంగా ఇండియా ప్రెసిడెంట్ ఒక సందేశమిస్తూ, అవరిమితమైన ఖర్చుతో స్థాపించబడనున్న ఈ సంస్థను సంపూర్ణంగా సద్వినియోగపరచుకోడానికి మన విద్యార్థులు ప్రయత్నించగలరని తాము ఆశిస్తున్నానని తెలిపారు.

కేంద్రమంత్రి శ్రీ జైన్ తన ప్రసంగంలో ఇంకా యిలా అన్నారు:—

"మన దేశంలో యంత్రపరిశ్రమల వల్ల ఎంత ఆదాయం లభిస్తున్నదో రమారమిగా అంతే ఆదాయం—అనగా సుమారు 620 కోట్ల రూపాయలు పాడిపరిశ్రమల ద్వారా లభ్యమవుతున్నది. వ్యవసాయం వలెనే పాడి పరిశ్రమ కూడా మన దేశంలో చాలా ప్రధానమైన పరిశ్రమ."

"ఇండియాలో 4 కోట్ల పశువులలో 6 కోట్ల 70 లక్షల ఆవులు గేదెలు కలిపి రోజుకు మొత్తం సుమారు 15 లక్షల మణుగుల పాలు ఇస్తున్నాయి. పేద రైతులే ఈ పశు సంపదలో అధిక భాగానికి స్వంతదార్లు అవడంవల్ల, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసినట్లయితే, ప్రజా సామాన్యం ఆర్థిక స్థితిగతులను బాగు పరచినట్లవుతుంది. పాడి పరిశ్రమ మన దేశంలో యింకా సువ్యవస్థితమై సక్రమంగా అభివృద్ధి చెందలేదు. ఈ కారణంచేత, తగిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలకు అందజేయడానికి, ఈ పరిశ్రమను సక్రమంగా వ్యాపకీకరించడానికి జాతీయ పాడి పరిశ్రమ పరిశోధనాలయం వంటి సంస్థను నెలకొల్పడం ఎంతో అవసరం. పాడిపరిశ్రమ సక్రమంగా అభివృద్ధి కావాలంటే పశుపోషణ మేలిరకం జాతుల ఉత్పత్తి, వ్యాధి నివారణ, మొదలైన ఎన్నో కార్యకలాపాలను సమన్వయపరచి శాస్త్రీయంగా నిర్వహించవలసి వుంటుంది."

"మేలిరకం జాతుల ఉత్పత్తి విషయంలో గడచిన ఇరవై అయిదేళ్ళలో దేశంలో ఎంతో కృషి జరిగింది. ముఖ్యంగా సింధీ జాతి పశువులు, అందులోనూ థార్పార్కర్ జాతి పశువులు దేశమంతటా పేరు పొందాయి. బెంగుళూరులో యూరోపియ జాతి పశువులను తెప్పించి వాటిని మనదేశపు ఆవులతో కలిపి కొత్తరకం మేలుజాతి పశువులను సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాల ఉత్పత్తిని ఇతర విధాలుగా అభివృద్ధి చేయడానికి వినువులు లేని ఇతర ప్రాంతాలలో కూడా ఈ ప్రక్రియ అవలంబించబడుతుంది."

"గ్రామ ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే పాలను సేకరించి వాటిని చెడిపోకుండా పట్టణ ప్రాంతాలకు చేరవేయడానికి అనుసరించవలసిన పాధన విధానాలను గురించి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. సహకార పాల సరఫరా సంఘాలకు ఈ పరిశోధనలు ఎంతో ఉపయోగపడగలవు. నెయ్యి, పెరుగు, కోవా, జున్ను, కేసిన్, పాలపొడి మొదలైన వివిధ రకాల పదార్థాలను శాస్త్రీయంగా ఉత్పత్తి చేయడం, వాటి ప్రమాణాలను నిర్ణయించడం మొదలైన విషయాలలో ఎంతో కృషి జరిగింది."

"పాలలోనూ పాల పదార్థాలలోనూ సూక్ష్మక్రిములు లేకుండా చేసే విషయమై కూడా విస్తారంగా సమాచారం సేకరించబడింది. ఆవుపాలు, గేదెపాలు, గొర్రెపాలు, మేకపాలు మొదలైన ఆయా రకాల పాలలోవుండే పదార్థాలు; వాటిలోని తేడాలు; కాచటం, చిలకటం మొదలైన ప్రక్రియలవల్ల వాటిలో కలిగే మార్పులు; వాటిని నాణ్యంవారిగా విభజించి, కల్తీ జరిగినప్పుడు కనిపెట్టే పద్ధతులూ — ఈ వివిధ విషయాలను గురించి పరిశోధనలు జరిగాయి."

"అయితే ఈ శాస్త్రీయ విజ్ఞానం అంతా పశుపోషకులకు అందజేసినప్పుడే, పరిశోధకుల కృషి సార్థకం అవుతుంది పాడి పరిశ్రమ సహకార సంఘాల ద్వారా నిర్వహించవలసిన పరిశ్రమ అని నా అభిప్రాయం. పరిశోధనా ఫలితాలను దేశం అంతటా వ్యాపింపజేయడంలో ఈ సంఘాలు జాతీయ పాడి పరిశ్రమ పరిశోధనాలయానికి తోడ్పడాలి. అమెరికా, నెదర్లాండ్సు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలో ఉత్పత్తి అవుతున్న పాలలో అరవంతు కూడా మనదేశంలో ఉత్పత్తికావడం లేదు. అయినా ఇండియాలో కొన్ని కొన్ని ప్రాంతాలలో స్థానికావసరాలకు మించి పాలు ఉత్పత్తి కావడంవల్ల, పాలు మురిగిపోయి వ్యర్థమైపోయే దుర్గతి కూడా పడుతోంది. ఈ దుస్థితిని తప్పించడానికి ద్వితీయ ప్రణాళిక క్రింద అనేక పథకాలు తయారు చేయబడ్డాయి. ఈ ప్రణాళిక క్రింద పాలను చెడిపోకుండా మార్కెట్లను చేరవేయడానికి రవాణా సౌకర్యాలు, డబ్బాపాలు పాలపొడి మొదలయినవి తయారుచేయడానికి గ్రామ ప్రాంతాలలో కార్ఖానాలు యేర్పాటు చేయబడతాయి. ఈ కార్యక్రమాల నిర్వహణలో జాతీయ పాడిపరిశ్రమ పరిశోధనాలయం ఎంతో తోడ్పడగలదు. పాడిపరిశ్రమ సాంకేతిక శాఖ, పాడిపరిశ్రమకు ఇంజనీరింగ్ శాఖలు కూడా ఈ పరిశోధనాలయంలో ప్రత్యేకంగా నెలకొల్పబడతాయి."

"ఈ కార్యక్రమాల నిర్వహణకు తగిన సాంకేతిక సిబ్బందిని తర్ఫీదు చేయవలసి వుంటుంది. ఇందుకుగాను పాడిపరిశ్రమ శాస్త్రంలో శిక్షణ నివ్వడానికి ఈ పరిశోధనాలయంవద్ద ఒక కాలేజీ నెలకొల్పబడుతున్నది. పాడిపరిశ్రమ ఉద్యోగులకు పునశ్చరణ తరగతులు, పాడిపరిశ్రమలో పాల్గొనే ఆసక్తిగలవారికి వ్యక్తులకు స్వల్పకాలిక వృత్తి శిక్షణకూడా ఏర్పాటు చేయబడతాయి.

"దేశంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ఈ పరిశోధనా సంస్థ మున్ముందు అపారంగా తోడ్పడగలదని నా విశ్వాసం."

శ్రీ థాపర్ స్వాగతోపన్యాసం

ఆహార వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ పి. ఎస్. థాపర్ స్వాగతోపన్యాసంచేస్తూ, ఈ పరిశోధనాలయాన్ని నెలకొల్పడంవల్ల పాడి పరిశ్రమ శాస్త్రజ్ఞులు ఇతోధికంగా అమూల్యమైన కృషిజరపడానికి, తద్వారా దేశమంతటా పాడి పరిశ్రమ అభివృద్ధి కావడానికి అవకాశం ఏర్పడగలదని అన్నారు. స్కాట్లండు దేశీయుడైన పాడిపరిశ్రమ శాస్త్రజ్ఞుడు డాక్టర్ ఎన్. సి. రైట్ సలహాపై, భారత ప్రభుత్వం ఇటువంటి పరిశోధనాలయాన్ని ఒకదానిని స్థాపించాలని 1939 వ సంవత్సరం ప్రాంతంలోనే అభిప్రాయపడిందని. అయితే యుద్ధం మొదలైన అవాంతర కారణాలవల్ల అది ఇంతవరకూ సాధ్యపడలేదని ఆయన తెలియజేశారు. 1946 లో బ్రిటిష్ పాడిపరిశ్రమ శాస్త్రజ్ఞుడైన ప్రొఫెసర్ హెచ్. డి. కే భారతప్రభుత్వం ఆహ్వానంపై ఇండియాకు వచ్చి ఇక్కడి స్థితిగతులన్నీ సవివరంగా పరిశీలించి ఢిల్లీ సమీపంలో పాడి పరిశ్రమ విజ్ఞాన కళాశాలతో సహా, జాతీయ పాడి పరిశ్రమ పరిశోధనాలయాన్ని నెలకొల్పాలనీ, బెంగుళూరులోని సంస్థను కూడా సబ్-స్టేషన్ గా నిర్వహించాలనీ సిఫార్సు చేశారని, కాని, దేశ విభజన ఫలితంగా ఈ కార్యక్రమం మళ్ళీ వాయిదా పడిందని తెలిపారు.

ద్వితీయ ప్రణాళిక సందర్భంగా ఈ ప్రతిపాదనలకు ఒక అంతిమ స్వరూపం ఏర్పడిందని ఇక్కడ వున్న 2 వేల ఎకరాల పాడి పరిశ్రమ క్షేత్రం ఇప్పుడే పరిశోధనాలయానికి ఇవ్వబడిందని, ఈ పరిశోధనా సంస్థలో పశుపోషణ శాఖ, పాడి పరిశ్రమ సాంకేతిక శాఖ, పాడి పరిశ్రమ ఇంజనీరింగు శాఖ, రసాయనిక శాఖ, సూక్ష్మ క్రిమిశాస్త్ర శాఖ, పశువుల శరీరారోగ్య శాఖ, పరిశోధనా ఫలిత ప్రచారశాఖ, ఆర్థిక సమాచార విభాగం అనే శాఖోపశాఖలనేకం ఏర్పాటు చేయబడతాయని ఆయన పేర్కొన్నారు.

ప్రధానమంత్రి సందేశం

జాతీయ పాడిపరిశ్రమ పరిశోధనా సంస్థ శంకుస్థాపనోత్సవ సందర్భంగా ప్రధాని నెహ్రూ ఈ సందేశం పంపించారు:

"భారతప్రభుత్వం ఆధ్వర్యాన కర్నాల్ లో త్వరలోనే జాతీయ పాడిపరిశ్రమ పరిశోధనాలయం ఏర్పడుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.

"పశుసంపద, పాలు మొదలైనవాటి విషయంలో సిద్ధాంతరీత్యా ఇండియా ఇచ్చేటంత ప్రాధాన్యం, ప్రదర్శించేటంత గౌరవం బహుశా మరే దేశం ప్రదర్శించదు. అయితే, వాటికి సంబంధించిన సమస్యలను ఆచరణరీత్యా పరిష్కరించడంలో మాత్రం ఇండియా అంతగా వెనుకబడివున్న దేశం ప్రపంచంలో మరొకటి లేదు. పశుపోషణ సమస్య, పాల కొంత మొదలైనవాటిని గూర్చి మనం అంతులేకుండా ప్రసంగాలు చేస్తూ ఉంటాము. కాని క్రియారూపంగా చేసేది శూన్యం. సువ్యవస్థితమై, శాస్త్రీయమైన, నిర్మాణాత్మక దృక్పథాన్ని అవలంబించినప్పుడు మాత్రమే ఈ సమస్యను మనం పరిష్కరించగలుగుతాము అందువల్ల ఈ పరిశోధనాసంస్థ శంకుస్థాపనోత్సవ సందర్భంలో హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలను అందజేయగోరుతున్నాను."

కృష్ణాజిల్లా సంక్షేమ నిధి

బందరు, ఆగస్టు 1—కృష్ణాజిల్లా సంక్షేమ నిధి శాఖ సమావేశం నిన్న సాయంకాలం జిల్లా కలెక్టర్ బంగళాలో సంఘం అధ్యక్షులు (కలెక్టర్) రాళ్ళపల్లి అనంత రామయ్యగారి అధ్యక్షతను జరిగింది.

బందరులో స్థాపింపబడనున్న సర్వసేవాసంస్థకు రు 5000 విరాళం మంజూరు చేశారు. డాక్టర్ అచ్యుత రామయ్య, శ్రీ కాకాని ఆంజనేయులు, శ్రీ కె. ఎ. శ్రీనివాసన్ రాష్ట్ర సంఘం సభ్యులుగా ఎన్నుకోబడ్డారు, శ్రీ కె. ఎ. శ్రీనివాసన్ రాష్ట్ర కార్యవర్గంలో ఈ జిల్లా ప్రతినిధిగా వుంటారు.

గుడివాడ అడ్వొకేటు, సంఘ సేవా పరాయణుడు అయిన శ్రీ ఆయూరి వెంకటేశ్వరావుగారి అకాల మరణానికి సంతాప తీర్మానం చేశారు.

పశువుల పుల్లరి హెచ్చింపు

వాయిదా వేయాలని సూచన

కంభం, ఆగస్టు 8—ఆంధ్ర కిసాన్ పబ్లిక్ ప్రధాన కార్యదర్శి శ్రీ చేగిరెడ్డి బాలిరెడ్డిగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"పశువుల పుల్లరి రెండింతలుగా పెంచి వసూళ్ళు సాగిస్తున్నారు. ఫారెస్టు ప్రాంతీయ రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. 8 అణాలు వున్న గేదెకు రూపాయి పుల్లరి చేశారు. 2 అణాల గొర్రెకు 4 అణాలు చేశారు. నాలుగణాలున్న ఆవుకు అర్ధ రూపాయి చేశారు.

"మంత్రులు మారటంతో ఏదో ఒక మార్పు తప్పడంలేదు. ఇదివరలో ఫారెస్టు ప్రాంతీయ రైతుల ఆందోళన గమనించియే పుల్లరి రేటును సగానికి సగం తగ్గించారు. రైతులపై అదనపు శిస్తులుగాని, పుల్లరి హెచ్చింపుగాని విధించుటకు రైతుల ఆర్థిక పరిస్థితులు ఏమి బాగుపడినవో అర్థమగుటలేదు.

"ధాన్యాల ధరలు విపరీతంగా పడిపోయి, గ్రామాలలో ఆర్థిక మాంద్యపు చిహ్నాలు కనబడుతున్న సంగతి అందరెరిగినదే భూముల ధరలు కూడా సగానికి సగం పడిపోయినవి. చెల్లించగల తాహతును కల్పించకుండా పెట్టి, వసూళ్ళు చేయటం సబబు, విచక్షణా రహితమైన విధింపులు రైతు వర్గానికి తీరని అపకారం చేయడమే. ఈ హెచ్చింపును శాశ్వతంగా రద్దు చేయాలి. అలా వీలుకాని పక్షంలో, కనీసం ఈ సంవత్సరానికైనా వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను"

పండుగల తేదీలు

పంచాంగ మతవిభేద విచారణసభల నిర్ణయం

పెక్కలి, ఆగస్టు 8—పంచాంగ మత విభేద విచారణ సభలు ఉర్లాంలో గత మే నెలలో 17 వ తేదీనుంచి పది రోజులు జరిగినవి. పునానిరయన పంచాంగ ప్రవర్తన మండలి యాజమాన్యమున వెలువడు తిలక్ పంచాంగమును, దానికి దగ్గరగా వరిపోవుచున్న శ్రీపాద వెంకటరమణ దైవజ్ఞశర్మగారి పంచాంగమును సత్యకృత పంచాంగముగా సభలలో నిర్ణయింపబడినవి. ఈ నిర్ణయం ప్రకారం కొన్ని రాబోవు ముఖ్యమైన పండుగుల వివరాలివి:

1955 ఆగస్టునెల:—21 వినాయక చతుర్థి, 22 ఋషి పంచమి.

1955 సెప్టెంబరునెల:—8 పితృపక్ష ప్రారంభం, 9 మధ్యాష్టమి మహాలక్ష్మీవ్రతం, 10 అవిధ్వనమీ, 15 గోదావరిపుష్కరము, 16 మహాలయామావాస్య, 17 శారదానవరాత్ర ప్రారంభం, 23 సరస్వతీపూజ, 26 విజయదశమి.

1955 అక్టోబరు నెల:—1 గౌరీపౌర్ణమి, 14 నరకచతుర్దశి, 15 దీపావళి అమావాస్య, 16 కార్తీక ప్రారంభం, 17 మొదటి కార్తీక సోమవారం, 19 నాగచతుర్థి, 24 రెండవకార్తీక సోమవారం, 27 కార్తీకశుద్ధ ఏకాదశి, 28 క్షీరాబ్ధిద్వాదశి, 30 కార్తీక పౌర్ణమి, 31 మూడవకార్తీక సోమవారం.

1955 నవంబరు నెల:—7 నాల్గవ కార్తీక సోమవారం 14 అయిదవ కార్తీక సోమవారం, 20 సుబ్రహ్మణ్య షష్ఠి.

1955 డిసెంబరు నెల:—12 ధనుర్మాస ప్రారంభం.

1956 జనవరి నెల:—10 భోగి 11 మకర సంక్రాంతి 20 రథసప్తమి 22 భీష్మాష్టమి 28 స్మార్త ఏకాదశి, 24 మాధ్వ రామానుజ ఏకాదశి.

1956 ఫిబ్రవరి నెల:—25 కామదహనం, 26 డోలోత్సవం.

1956 మార్చి నెల:—13 క్రొత్త అమావాస్య 14 దుర్ముఖి సంవత్సరాది (ఉగాది పండుగ.)

భారతీయ పంచాంగ మత విభేద సభ (ఆంధ్రశాఖ) కార్యవర్గ సమావేశం నిన్న సాయంత్రం ఇచ్చట శ్రీ పెంట శ్రీరామమూర్తి శాస్త్రిగారి అధ్యక్షతను జరిగింది.

మే నెలలో సభవారిచ్చిన తీర్పు ననుసరించి మత సంబంధమైన పండుగల జాబితా అచ్చొత్తించి జన బాహుళ్యానికి అందజేయుటకు, ఈ తూరి పుష్కరము రాబోవు సెప్టెంబరు 15 వ తేదీనుంచి 12 రోజులు "గోదావరి" తటాన జరుగును గాన, ప్రజారోగ్య సంరక్షణ చర్యలు తీసుకొనదగునని "రాజమహేంద్రవర పురపాలక సంఘానికి" సూచిస్తూ తీర్మానం చేశారు.

అధిక భాద్రపదం ఈ సంవత్సరం లేదని ధృవీకరణ చేశారు.

గౌతమి విద్యాపీఠం ఆధ్వర్యాన రామచంద్రపురంలో జరుగనున్న పుష్కర విద్వన్మహాసభలకు శ్రీయుతులు బం. సింహాచల భాగవతార్, జ్యోతిషాచార్య శ్రీ గోవిందు శ్రీరామమూర్తి (యం. ఆర్. ఎ. యస్). బి. రామకోటేశ్వరరావు, జగన్నాథశర్మగార్లను ప్రతినిధులుగా ఎన్నుకున్నారు.

స్థానిక పంచాయతీ బోర్డు ఆధ్వర్యాన నూతనంగా ప్రజోపయోగార్థం "కాళిదాస గ్రంథాలయానికి విన్న విజ్ఞాన సమితి కార్యాలయంలో శ్రీ బం. సింహాచల భాగవతార్ గారు ప్రారంభోత్సవం చేశారు. శ్రీ ఆయిజుసోమయాజుల సూర్యనారాయణగారు సభకు అధ్యక్షత వహించారు.

నిన్న యిచట శ్రీ నృసింహస్వామి ఆలయమంటపమందు జరిగిన బహిరంగ సభలో శ్రీ బం సింహాచల భాగవతార్ "ప్రాచీన భారతీయ ఖగోళ సిద్ధాంతముల గురించి, పాశ్చాత్య శాస్త్ర విధానం గురించి దీర్ఘోపన్యాసం చేశారు. "దృక్ తుల్యత"—స్థానం మార్చి, ఆంధ్రదేశమున బహుళ వ్యాప్తిలో గల కొన్ని పంచాంగములలోగల దోషాలు, తిలక్ మహాశయుడిచే స్థాపించబడిన పూనా పంచాంగ శాస్త్రి మండలి నిర్ణయాలను గురించి ఆయన ముచ్చటించారు.

సెప్టెంబరులోపు వివిధ ప్రాంతాల నుంచి భూదాన, విద్యా దానాల సందర్భంగా విద్యా సంస్థలకు భూములు దానం చేయబడుతున్నట్లు వార్తలు వస్తున్నవి. చికమగ్‌లూరు జిల్లాలో 245 ఎకరాలు విరాళమివ్వబడినవి.

కంభం చెరువుకు నీటి సరఫరా

ఉప్పువాగు, నగిలేరులకు ఆనకట్ట కట్టి నీరు మళ్ళించాలని సూచన

కంభం, ఆగస్టు 8—కంభం రైతు సభ శ్రీ చేగిరెడ్డి బాలిరెడ్డిగారి అధ్యక్షతన ఇటీవల జరిగింది.

వరకు తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మోదాల రంగయ్య, శ్రీ గోళ్ళ సుబ్బరత్నం, శ్రీ సయ్యద్ అబ్దుల్ సత్తార్, శ్రీ యం. వి. ఎస్. గుప్తా, శ్రీ అబ్దుల్ హఫీజ్ గార్లు, ఇంకా పలువురు ప్రముఖులు కూడా హాజరైనారు.

రైతుల నెదుర్కొను సమస్యలపై సుదీర్ఘ చర్చలు జరిపిన పిమ్మట క్రింది తీర్మానాలు ఆమోదించారు.

"జిల్లా కాంగ్రెస్ ప్రముఖులు, కంభం పంచాయతీ బోర్డు అధ్యక్షులు శ్రీ కె.వి. కరణ రెడ్డిగారి అకాల మరణానికి సంతాపం ప్రకటించారు.

"కంభంచెరువు పంటకాలువలు చాలా సంవత్సరములనుండి మరమ్మతులు లేక గండ్లుపడి, పూడులు దిగి, నీరు సగానికి సగం వృధా అవుతున్నది. రైతుల ఆందోళన ఫలితంగా స్పెషల్ సూపర్‌వైజర్ లెవెల్సు తీశారేగాని ఎస్టిమేట్లు తయారు చేయించి పనులు ప్రారంభించలేదు. కాలువలను, తూములను రీమోడల్ చేసి నీటి పంపకం సక్రమంగా జరుగులాగున చేయాలని ప్రభుత్వాన్ని అర్థించారు.

కంభం చెరువు మేజర్ ఇరిగేషన్ క్రింద చేర్చినప్పటికీ తరచు ఎండిపోవుట, పంటలు పండక నష్టపడుట జరుగుతూనే వున్నది. తిప్పువాగు, నగిలేరు నదులకు ఆనకట్టలు కట్టి ఆ నీటిని చెరువులోనికి మళ్ళించడంద్వారా ఆయకట్టు అభివృద్ధికి సహాయపడాలని అర్థించారు.

కంభం, గిద్దలూరు, మార్కాపురం తాలూకాలలో విద్యుచ్ఛక్తి కేంద్రాలను స్థాపించడానికి ప్రభుత్వం నిర్ణయించినందులకు హర్షం ప్రకటించారు. ఈ మూడు ప్రాంతాలకు కేంద్రంగా వుండే కంభంలో విద్యుత్ యంత్రాలను స్థాపించవలసినదిగా ప్రభుత్వాన్ని అర్థించడమైనది.

ఆంధ్ర ప్రభుత్వం నూతనంగా తలపెట్టిన నీటి తీరువ పెంపకం, సర్‌ఛార్జీల విధింపు వీద రైతులకు వర్తించకుండా భూస్వాములకు మాత్రమే వర్తించునట్లు చట్టమును సవరించాలని సూచించారు.

ప్రభుత్వానికి ఈ విషయాలు నివేదించడానికి ఒక కమిటీని నియమిస్తూ సదరు కమిటీకి యం. వి. యస్. గుప్తాగారిని కన్వీనర్‌గా నియమించారు.

శీహార మంత్రివర్గం సమావేశమై భూమి గరిష్ఠ ప్రమాణం గురించి చర్చించి, మాగాణి అయితే 30 ఎకరాలు, మెట్ట అయితే 60 ఎకరాలు గరిష్ఠ ప్రమాణంగా వుండాలని నిర్ణయించిందని తెలుస్తున్నది.

రాష్ట్ర వార్తలు

ఒంగోలు ఒంగోలు ఫస్టుక్లాస్ బెంచి మేజిస్ట్రేటు కోర్టుకు, శ్రీ ఐ. యం. జయరావు నాయుడుగారు ప్రెసిడెంటుగా, ఎ. డబ్బు షరీఫ్ సాహెబు, జి. యల్. జేకబ్, డి. నరసింహం కె. యల్. నర్సు, జి. సుబ్బారావు, కె. కోటిలింగం, బి. వెంకట నారాయణ, వై. వెంకటేశ్వర్లు, మిస్. ఇ. కె. పుడ్‌గార్లు గౌరవ సభ్యులుగా నియమించబడ్డారు.

శ్రీ జి. యల్. జాకబ్. (ఎ. బి. యం. హైస్కూలు హెడ్ మాస్టరు)గారి అధ్యక్షతన జరిగిన దక్షిణ గుంటూరు ఇంటర్ స్కూలు స్పోర్ట్సు సంఘ కార్యవర్గ సమావేశంలో డిసెంబర్ 24 వ తేదీ నుంచి జనవరి 1 వ తేదీ వరకు జిల్లా ఆటపోటీలు ఒంగోలులో జరుపుటకు నిర్ణయించారు. ఈ పోటీలలో 60 పాఠశాలలు పాల్గొనగలవట.

తణుకు స్థానిక న్యాయవాద సంఘం సమావేశమై నూతన సంవత్సరానికి కార్యవర్గాన్ని ఎన్నుకొన్నది. అధ్యక్షులు శ్రీ శేకలి రామచంద్రరావుగారు కార్యదర్శి శ్రీవారణాసి విశ్వేశ్వరరావుగారు. మరి ముగ్గురు సభ్యులు ఈ మధ్యజిల్లా జడ్జి ఆదేశానుసారం ప్రతి అడ్వొకేటు గౌనులు, వగైరా దుస్తుల నిబంధనలు అమలుజరపాలని కోరుతూ తీర్మానంచేసింది.

పెదపరిమి మంగళగిరి సమీపంలో గల పెదపరిమి గ్రామంలో దేవాలయ హరిజన ప్రవేశమహోత్సవం గుంటూరు డిప్యూటీ కలెక్టరు శ్రీ యల్. మాలకొండయ్యగారి ఆధ్వర్యాన జరుపబడింది. పబ్లిక్ బావులలో హరిజనులు నీరు తోడుతున్నారు. మంగళగిరి డిప్యూటీ తహసీల్దార్ శ్రీ యం. వి. సుబ్బారావుగారు అధ్యక్షులు హరిజన దినోత్సవ ప్రాముఖ్యం గురించి వుపన్యసించారు. పిమ్మట అల్పాహారవిందు జరుపబడింది.

శృంగవృక్షం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ యం. ఆర్. పాయి 4 వ తేదీని యిచ్చట నూతనంగా స్థాపించిన బోర్డు మిడిల్ స్కూలుకు ప్రారంభోత్సవం చేశారు. భీమవరం తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లారెడ్డి శేషగిరిరావు జెండా ప్రతిష్ఠాపన చేశారు. శ్రీ కలిదిండి చినవారాయణరాజుగారు అతిథులకు స్వాగతంచెప్పారు. వరకు శ్రీ ఎ. వి. నరసింహరాజు (రిటైర్డు సర్వీసు కమిషన్ సభ్యులు) గారు అధ్యక్షత వహించారు. స్కూలు ప్రారంభంనుంచి గ్రామస్థులు, పంచాయతీవారు గవర్నమెంటువారు చేసిన సహాయమును గురించి కార్యదర్శి తెలియజేశారు. భీమవరం కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ బి. లక్ష్మీనాదరావు, సబ్-డివిజనల్ మేజిస్ట్రేటు శ్రీ సాగర్, శ్రీ వోడూరి జోగయ్య, శ్రీ కలిదిండి విజయ నరసింహరాజుగార్లు మాట్లాడారు. శ్రీ యం. ఆర్. పాయి. శ్రీ గ్రంధి వెంకటరెడ్డి నాయుడు శ్రీ కలిదిండి సుబ్బరాజుగార్ల చిత్రపటాలు స్కూల్ భవనమునందు ఆవిష్కరించారు.

వాసక
గొంతు నొప్పి మాత్రలు
పెద్దలకు మరియు జలుబులకు
స్మిత్ స్టానిస్ట్రీట్ & కంపెనీ, లిమిటెడ్.
కలకత్తా, బొంబాయి, మద్రాసు, కాన్పూర్, పాట్నా, గౌహతి, నాగపూర్.
PSST 9


ఏ ఇతర బ్యాటరీకన్న ఉత్తమమైనది ఎక్సైడ్ బ్యాటరీ
ఒక బ్యాటరి ఉత్తమమైనది సెల్లార్ ఎక్సైడ్
పోర్ విక్స్ అభివందనములు

★ ఇతరలలో నిక్షిప్తమై కారులు, మోటారు... బ్యాటరి... ఎక్సైడ్ పోర్ విక్స్ తో... ఇవి ... గల ప్లాస్టిక్.
★ ... కాలం ... తోడ్పడు ...
★ ... కాలం ...

సహాయాలకు ఖరీదుకై
ఇండియా ప్రభుత్వమంతటా ... చేయుచున్నారు
సొంతకి క్లోరైడ్ & ఎక్సైడ్ బ్యాటరీస్ (ఈస్ట్రన్) లిమిటెడ్
...
(... : ... బెంగుళూరు ...)


మీరు ఊరికే పుస్తకము చదువుతున్నపుడు కూడా
మీ శక్తి వ్యయమవుతూనే ఉంది.
గ్లూకోవిటా వ్యయమైన శక్తిని మరల చేకూర్చుటకు ఎలా సహాయపడేదీ మీకు చురుకుతనము, ఉత్సాహముల నిచ్చును

రాత్రింబగళ్లు ప్రతిక్షణమూ, మీరు విశ్రమిస్తున్నాకూడ మీ శక్తి వ్యయమవుతూనే ఉంది. మీ నిత్యపు పనులకు తోడు నిరంతరమైన యీ శక్తి వ్యయముకూడ కూడితే మీ దేహబలము తగ్గిపోవును కనుక అదనపు శక్తి కలిగించే మార్గము మీకు అవసరము. దీనికి గ్లూకోవిటా పుచ్చుకొనుటకంటె మంచిది లేదు.

గ్లూకోవిటా పుష్టిని కలిగించే ప్రకృతిసిద్ధ ఆహారమగు శుద్ధమైన గ్లూకోజు. దీనిలో విటమినులు లోహాదులు కలవు. రోజూ రెండు చెంచాల గ్లూకోవిటాను టీ, కాఫీ లేక ఒక చల్లని పానీయములో కలిపి పుచ్చుకొనండి.

గ్లూకోజు అత్యంత సులభముగ జీర్ణమగును, మరియు తక్షణము శక్తిని కలిగించును. ఇండియా అంతటా యీ మధ్య సేకరించిన లెక్కలనుబట్టి, 10 మంది డాక్టర్లలో 8 గురు దీనినే క్రమంగా వాడమంటారని తేలింది.



ఈ నిత్యకృత్యాల్లో ఎంత శక్తి మీరు వినియోగిస్తున్నారో చూడండి:
(ప్రతి పని, దానిలో వ్యయమవుతున్నంత శక్తిని కలిగించుటకు కావలసిన గ్లూకోజు పరిమాణముతో కొలవబడింది)



గ్లూకోవిటా మీకు అవశ్యకము: నేడే ఒక టిన్నును కొనండి!
కార్న్ ప్రోడక్ట్స్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్
బొంబాయి ! కలకత్తా !

క్రీడాలోకం

ప్రపంచ యువజన క్రీడోత్సవం

మరికొన్ని ప్రపంచ రికార్డుల స్థాపన

వార్సా, ఆగస్టు 7—కొలది రోజులుగా ఇక్కడ జరుగుతున్న ప్రపంచ యువజన క్రీడోత్సవంలో మరికొన్ని ప్రపంచం రికార్డులు స్థాపించబడినవి.

వాటి వివరమిది: 5000 మీటర్ల స్టీపిల్ క్రోమిక్ (పోలెండ్)-14 నిముషాల 55.2 సెకండులు (ప్రపంచం రికార్డు వాల్డిహార్టిక్ అనే రష్యను స్థాపించినది ఇంతకంటె నాలుగు సెకండులు ఎక్కువ.)

80 కిలోమీటర్ల నడక: మిహ్కాయిరీ లావోవ్ (రష్యా) నాలుగు గంటల 16 నిమిషాల 51.2 సెకండులు (పూర్వపు రికార్డు రోకా అనే హంగేరియన్ నెలకొల్పినది— నాలుగు గంటల 22 నిమిషాల 18.2 సెకండులు.

విల్లివాకం చతురంగం పోటీలు

శ్రీ సీతారాంగారి గెలుపు

మద్రాసు, ఆగస్టు 7—భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విల్లివాకం ఆంధ్ర సంఘంవారు నిర్వహించిన చతురంగం పోటీలలో శ్రీ సీతారామ్‌గారు ప్రథమ స్థానం పొందారు. లీగ్ పద్ధతిపై జరిగిన ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిదిమంది ఆటగాళ్లు పాల్గొన్నారు. శ్రీ సీతారామ్‌గారికి ఏడు పాయింట్లు లభించినవి.

తక్కినవారు సంపాదించిన పాయింట్ల వివరమిది:

శ్రీ చంద్రరావు శ్రీ రాబిన్‌సన్-చెరి ఐదు పాయింట్లు. శ్రీకృష్ణారావు-నాలుగు. శ్రీసూర్యనారాయణ, శ్రీవేణుగోపాలరెడ్డి-చెరి మూడు. శ్రీ శేషాద్రి ఒకటి. శ్రీ విశ్వనాథశర్మగారికి ఒక్కపాయింటూ రాలేదు.

ఢిల్లీ వాండరర్స్ ప్రజ్ఞ

వెల్లింగ్‌టన్, ఆగస్టు 6—నేడు హేస్టింగ్స్‌లో ఢిల్లీ వాండరర్స్‌కు, హాక్స్ బే ప్రావిన్స్ టీముకు జరిగిన హాకీ పోటీలో భారతీయులు 3-0 గోలులతో విజయమొందారు.

వార్సా హాకీ పోటీలలో భారతీయుల గెలుపు

చెక్ ఆటగాళ్ళపై

వార్సా, ఆగస్టు 7—ప్రపంచ యువజన క్రీడోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగిన హాకీ టోర్నమెంటులో నేడు ఇండియా చెకొస్లొవేకియాను 3-0 గోలులతో ఓడించింది.

బల్బీర్ సింగ్ (జూనియర్) రెండు గోలులు; ఉద్ధమ్‌సింగ్ ఒక గోలు కొట్టారు.

తూర్పు జర్మనీపై 11-1 గోలులతో విజయం

ఐదవ తేదీన ఇండియా ఈస్ట్ జర్మనీపై 11-1 గోలులతో ఘనవిజయం సాధించింది. విరామ సమయానికి ఇండియా ఐదు గోలులు కొట్టగా తూర్పు జర్మనీ ఏమి చేయలేక పోయింది.

బల్బీర్‌సింగ్ జూనియర్ ఐదు గోలులు. ఉద్ధంసింగ్, సుబ్రమణ్యన్ చెరి మూడు గోలులు కొట్టారు.

మధిరలో 60 గంటల సైకిల్ స్వారి

మధిర, ఆగస్టు 6—మధిర పట్టణంలో మధిరం ఆఫీసర్స్ క్లబ్‌వారి ఆహ్వానముపై ఐ ఎన్ నాయకా చిలకలపూడి వాస్తవ్యులు శ్రీ కాముత పున్నయ్యగారు రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటలనుండి నాల్గవ తేదీ సాయంకాలం మూడు గంటలవరకు మొత్తం 60 గంటలు సైకిలు జయప్రదంగా త్రొక్కినారు. తదుపరి పున్నయ్యగారిని పౌరులు పుష్పమాలాలంకృతుని చేసి విరాళాలిచ్చి సత్కరించారు.

మూడింటిలో శ్రీ నటేకర్ గెలుపు

హైదరాబాద్ బాడ్మింటన్ పోటీల ఫలితాలు

హైదరాబాద్, ఆగస్టు 6—కొలది రోజులుగా యిక్కడ జరుగుతున్న సెంట్రల్ రైల్వే బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఇండియా ఛాంపియన్ శ్రీ నందూ నటేకర్, మిస్ తారా దాండేకర్ చెరి మూడు ఛాంపియన్ షిప్పులను గెలుచుకొన్నారు. వాటి వివరమిది:

స్త్రీల సింగిల్స్ ఫైనల్: మిస్ తారాదాండేకర్ (బొంబాయి): మిస్ ఫరీదాబేగ్ 11-3, 11-0 పాయింట్లు.

స్త్రీల డబుల్స్ ఫైనల్-మిస్ తారా, మిసెస్ దీక్షిత్ (బొంబాయి): మిస్ షమీమ్ బేగ్, మిస్ ఫరీదాబేగ్ 15-2, 15-8.

మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్-శ్రీ నటేకర్, మిస్ తారా: శ్రీ షెర్కే, మిసెస్ దీక్షిత్ 13-18, 15-5, 15-1.

పురుషుల సింగిల్స్ ఫైనల్-నటేకర్: హమద్ హుస్సేన్ 15-4, 15-4.

ఇతర వార్తలు

హాంబర్గ్‌లో జరుగుతున్న జర్మన్ ఓపెన్ లాన్ టెన్నిస్ ఛాంపియన్ పోటీలలో ఐదవ తేదీన ఒక సెమిఫైనల్‌లో అమెరికా ప్రముఖ ఆటగాడు బడ్జి పాటీని, ఒకప్పుడు పోలిష్ పౌరుడైన వ్లాడిస్లావ్ స్కోనికి 5-7, 6-3, 3-6, 6-3, 7-9 గేములతో ఓడించాడు ఇంకొక సెమిఫైనలులో ఆర్ట్ లార్సెన్ (అమెరికా) 1954 వింబుల్డన్ ఛాంపియన్ డ్రాబ్నీపై 6-4 6-4, 9-7 గేములతో విజయం సాధించాడు.

సౌత్ ఆరెంజ్ (న్యూజెర్సీ)లో జరుగుతున్న ఈస్టరన్ గ్రాస్‌కోర్ట్-లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఐదవ తేదీన విక్ సీక్సాస్‌ను (అమెరికా) సామ్ జియమ్మాల్వా (టెక్సాస్) అనే సాధారణ ఆటగాడు 6-4, 6-2 గేములతో ఓడించాడు.

గుగిఎల్మో పెసెంటి అనే ఇటాలియన్ సైక్లిస్ట్ మిలాన్‌లో ఆగస్టు 7వ తేదీన 200 మీటర్ల దూరాన్ని 11 3/5 సెకండులలో సైకిలుపై స్వారీచేసి పూర్తిచేశాడు. ఇది అనధికారరీత్యా కొత్త ప్రపంచం రికార్డు.

మాస్కోలో ఆగస్టు ఏడవ తేదీని వుల్వర్ హాంప్టన్ వాండరర్స్ అనే ఇంగ్లీషు ఫుట్‌బాల్ జట్టును మాస్కో స్పార్టక్ ఫుట్‌బాల్ టీము 3-0 గేములతో ఓడించింది. స్పార్టన్, నెటో ఇవేగీలు ఈ గోలులు కొట్టారు. డైనమో స్టేడియమ్‌లో జరిగిన ఈ ఫుట్‌బాల్ పోటీకి 80,000 మంది ప్రేక్షకులు హాజరైనారు.

"రక్షాబంధన్" దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విద్యార్థినులు, ఉపాధ్యాయినులు కలిసి ప్రెసిడెంట్ ప్రసాద్ వద్దకు వెళ్ళి ఆయన ముంజేతికి "రక్షాబంధన" కట్టినప్పటి ఫోటో

నిరుద్యోగ సమస్యా పరిష్కారానికి పరిశ్రమల స్థాపన

ధనికుల సహకారానికి ఏలూరుసభలో డిప్యూటీ ముఖ్యమంత్రి విజ్ఞప్తి

ఏలూరు, ఆగస్టు 6— నిరుద్యోగ సమస్యా పరిష్కారానికి పరిశ్రమల నధికంగా రాష్ట్రంలో నెలకొల్పడం అవసరమని, అందుకు మిత్తం ధనవంతులు చొరవచేసి, ముందుకు వచ్చి సహకరించాలని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు నేడిక్కడ స్థానిక మునిసిపల్ కౌన్సిల్ చేసిన పౌర సన్మానానికి సమాధానమిస్తూ విజ్ఞప్తి చేశారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు నేటి ఉదయం కర్నూలునుంచి యిక్కడికి వచ్చారు ఏలూరు స్టేషన్‌వద్ద శ్రీ సంజీవరెడ్డిగారికి ఘనస్వాగతమిచ్చారు.

జిల్లాకాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అల్లూరి బాపినీడు, కార్యదర్శి శ్రీ జి. గంగరాజు, పట్టణ కాంగ్రెసు సంఘం కార్యదర్శి శ్రీ మాలే వెంకటనారాయణ, జిల్లా కలెక్టర్ శ్రీ యం. ఆర్. పాయి, జిల్లాజడ్జి శ్రీ జి. నాగిరెడ్డి, జిల్లా జ్యుడిషియల్ మేజిస్ట్రేటు శ్రీ యం. వెంకటప్ప, జిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ యల్. జే. విక్టర్, ఆంధ్ర అసెంబ్లీ సభ్యులు శ్రీయుతులు యన్. కే. వి. కృష్ణావతారం, శిర్ల బ్రహ్మయ్య, నంబూరి శ్రీనివాసరావు, మూర్తిరాజు, యం. రాజేశ్వరరావు, యం. ఆర్. అప్పారావు, డాక్టరు యం. రంగయ్య, పి. కోదండరామయ్య, వీరమాచనేని వెంకటనారాయణ, సామంతుల వెంకటేశ్వరరావు, ఈదర వెంకట్రామయ్య, డాక్టరు డి. రాజశేఖరరావు మాగంటి సీతారామదాసుగార్లు ఇంకా చాలామంది కాంగ్రెసు పెద్దలు, పురప్రముఖులు ఉద్యోగులు శ్రీ నీలం సంజీవరెడ్డిగారిని పుష్పమాలాలంకృతుని చేసి స్వాగతమిచ్చారు.

శ్రీ సంజీవరెడ్డిగారు పి. డబ్ల్యు. డి రహదారి బంగళాలో కొంతకాలం మిత్రులతోను, కాంగ్రెస్ పెద్దలతోను, ఉద్యోగస్థులతోను ఇష్టాగోష్ఠి జరిపి, ప్రజలు సమర్పించిన వినతిపత్రాలను స్వీకరించి తదుపరి పురపాలక సంఘంవారు సమర్పించే సన్మానపత్రాన్ని స్వీకరించడానికి పురపాలక సంఘ భవనానికి వెళ్ళారు.

పురపాలక సంఘ భవనంవద్ద చెయిర్మన్ శ్రీ దామరాజు వెంట్రావుగారు, కమిషనర్ జనాబ్ బషీరు అహమ్మద్, మునిసిపల్ ఇంజనీర్ శ్రీ కామ్మొర్తి ఉప ముఖ్యమంత్రికి స్వాగతమిచ్చి అలంకరించబడిన కౌన్సిల్ హాలులోనికి తీసుకొని వెళ్ళారు.

చెయిర్మన్ శ్రీ దామరాజు వెంకట్రావుగారు శ్రీ సంజీవరెడ్డిగారిని పూలమాలలతో సత్కరించి పురపాలక సంఘం తరపున సన్మానపత్రం చదివి సమర్పించారు.

సన్మాన పత్రంలో శ్రీ సంజీవరెడ్డిగారి దేశసేవను కొనియాడి, పట్టణ సమస్యలలో కెల్ల ప్రధానమైన డ్రెయినేజి స్కీమునకు గాను స్టేటు బడ్జెటులో తొమ్మిది లక్షలను మంజూరు చేసినందుకు కృతజ్ఞత తెలియజేసి, వెంటనే పనిని ప్రారంభించుటకు ఉత్తర్వులను జారీచేయించాలని, పట్టణంలో రెండవ పెద్ద సమస్య అయిన నీటి సరఫరా స్కీమును ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్పించవలసిందిగాను కోరారు.

సన్మాన పత్రానికి సమాధానమిస్తూ శ్రీ సంజీవరెడ్డిగారు ఇలా ప్రసంగించారు:—

"మీ సన్మానపత్రంలో మీ పట్టణానికి కావలసిన ముఖ్యమైన పనులు-అనగా డ్రెయినేజి సమస్య నీటిసమస్యనుగూర్చి ఉదహరించారు. నిజంగా ఆంధ్రరాష్ట్రంలో సక్రమ డ్రెయినేజి వున్న పట్టణం ఒక్కటికూడా లేదు. కొన్ని కొన్ని పట్టణాలలో నీరు ఎక్కువగా వుండి, డ్రెయినేజి స్కీముల కొరత వున్నది. కొన్ని పట్టణాలలో త్రాగడానికే నీరు దొరక్క నీటి కరువుతో యిబ్బందులు పడుతున్నారు. ఈ రెండుగల పట్టణాలు ఆంధ్రదేశంలో లేనేలేవు.

"ప్రభుత్వం కనీసం పెద్ద పట్టణాలలోనైనా ఈ పక్కా డ్రెయినేజి స్కీములను, నీటి సరఫరాల స్కీములను అమలులో పెట్టవలె చేయించాలని విశ్వసించుకొన్నది. మా నిమారు చాలా అదృష్టవంతులు మీ స్కీములు ప్రభుత్వం ఇదివరకే ఆమోదించి వాటికి అగ్రస్థాన మిచ్చింది. అందుచేత పనిని ప్రారంభించడంలో కష్టం వుండబోదు. కానీ, అనామకంగా అంధకారంలోవున్న గ్రామాలు చాలా వున్నాయన్నమాట మీరు మరచిపోకూడదు. మన మంతా గ్రామస్థులమే, దేశం భావి భాగ్యోదయం గ్రామాల అభివృద్ధిమీదనే ఆధారపడి వున్నదనేమాట మరువకూడదు. అందుచేతనే ప్రభుత్వం ఈనాడు తన దృష్టిని గ్రామాలమీదికి, గ్రామస్థుల అవసరాలమీదికి కేంద్రీకరించింది.

"ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ సమస్యల కెక్కువ ప్రాధాన్య మివ్వబడబోతుంది. అంతమాత్రంచేత పట్టణాల సమస్యల పట్ల అశ్రద్ధ చూపబడుతున్నదని మీరు తలంచరాదు. ప్రభుత్వం నేడు పట్టణస్థులకు, గ్రామీణులకు అనువైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేయడానికి సంకల్పించు కున్నది. అయితే ఆర్థికంగా మనం లోటులో వున్నాము. ఒక్కమాటుగా అన్నీ చేయడానికి ఈ ప్రభుత్వానికి కాదు సరికదు ఏ ప్రభుత్వానికీ సాధ్యంకాదు అందుచేత అంచెలమీద చేయవలసి వుంటుందని మనవి చేస్తున్నాను.

"మన భారతదేశం పారిశ్రామికంగా చాలా వెనుకబడివుంది. మన దేశం వ్యవసాయక దేశం అందుచేత దేశంలోను ఆహార సమస్యను పరిష్కరించి ఆహారంలోటు లేకుండా ప్రథమపంచవర్ష ప్రణాళికలో పథకాలను వేసుకొని కొంతవరకు సాధించుకోగలిగాము దేశంలో ఈనాడు నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. కనుక పారిశ్రామికంగా దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొనిపోవలసివున్నది. అందుచేతనే ప్రభుత్వం చిన్నచిన్న పరిశ్రమల స్థాపనకు ఎక్కువ దోహద మిస్తున్నది. భాగ్యవంతులయిన ప్రజలు ముందుకు వచ్చి చిన్నచిన్న పరిశ్రమలను స్థాపించి తమ డబ్బును సద్వినియోగం చేయాలని నేను కోరుతున్నాను మీరు డబ్బును సంపాదించుకోండి మా కేవిధమైన అభ్యంతరంలేదు కాని, ఆ సంపాదించిన డబ్బును నలుగురికి ఉపయోగించేటట్లు సద్వినియోగం చేయాలని మాత్రం మిమ్ము నేను కోరుతున్నాను.

"భాగ్యవంతులు మీ పట్టణంలో ఎందుకు సాంఘిక సేవ చేయకూడదని నేను అడుగుతున్నాను మీ పట్టణంలో సేవాసదనం, మహిళాసంఘాలు లేకపోవడం చాలా విచారకరం భాగ్యవంతులు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతూ మీరు ఇచ్చిన ఈ అవకాశానికి వందనాల నర్పిస్తున్నాను"

శ్రీ శిర్ల బ్రహ్మయ్యగారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

కాంగ్రెస్ వర్కర్ల సమావేశం

శ్రీ సంజీవరెడ్డిగారు తరువాత జిల్లా కాంగ్రెస్ భవనానికి వెళ్ళి కాంగ్రెస్ వర్కర్ల సమావేశంలో పాల్గొన్నారు.

పట్టణ కాంగ్రెస్ సంఘ కార్యదర్శి శ్రీ మాలే వెంకటనారాయణగారు స్థానిక కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు తగిన మందులు, కావలసిన మంచాలను అభివృద్ధి పరచవలసిన అవసరాలను గూర్చి మంత్రికి విన్నవించారు

శ్రీ సంజీవరెడ్డిగారు గత శాసన సభల ఎన్నికలనుండి మొన్న జరిగిన ఎన్నికల వరకు జరిగిన పరిణామాలను సమీక్షించి, దేశంలో కాంగ్రెసుకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిన భారం కాంగ్రెసువారందరిమీద నున్నదని చెప్పారు

భారత ప్రధాని నెహ్రూ నాయకత్వంక్రింద ప్రపంచంలో భారతదేశం పొందిన గౌరవాన్ని నిలబెట్టాలని, కాంగ్రెసు వర్కర్లు ప్రజలకు అందుబాటులో వుండి కాంగ్రెస్ కార్యక్రమాన్ని, చేయుచున్న పనిని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఉద్బోధించారు.

తరువాత శ్రీ సంజీవరెడ్డిగారు మహిళా సంఘమును తిలకించి, ధర్మాజీగూడెం పయనమై వెళ్లారు.

నిజాం నవాబు భూదానయజ్ఞం

స్వంత భూములే ఇచ్చాడని ప్రభుత్వం స్పష్టీకరణ

హైదరాబాద్, ఆగస్టు 7—భూదానయజ్ఞానికి నిజాం నవాబు బహూకరించిన 3,000 యకరాల భూమి స్వంతందేనని హైదరాబాద్ ప్రభుత్వం నేడు స్పష్టపరచింది.

నిజాం నవాబు పారితోషిక మిచ్చిన 3,000 యకరాలలో 2,500 యకరాలు తనదని లోగడ హైదరాబాద్ అటవీశాఖ ఆక్షేపణ చేయడం పాఠకులకు విదితమే

ఈ భూమి యావత్తూ నిజాం నవాబు స్వంత ఆస్తేనని నిర్ణయించబడింది గనుక ఈ భూమిని తనకు అప్పగించాలని భూదానయజ్ఞ సమితి ప్రభుత్వాన్ని కోరింది.

అటవీ ప్రాంతానికి బదులుగా ఇబ్రహీంపట్నం తాలూకా భోంగీరులో వేరే భూమి ఇవ్వాలని కోరింది

కొవ్వూరు తాలూకాలో మశూచి వ్యాధి

నలుగురి మరణం

కర్నూలు, ఆగస్టు 7—కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో మశూచి వ్యాధి ప్రబలినట్లు జూలై 23వ తేదీతో అంతమైన వారంలో రాష్ట్రంలోని ప్రజారోగ్య పరిస్థితులను సమీక్షిస్తూ ప్రకటించబడ్డ నివేదికలో పేర్కొనబడింది

కొవ్వూరు తాలూకాలో నలుగురకు మశూచి తగులగా ఇద్దరు మరణించారని, కళ్యాణదుర్గం తాలూకాలో అయిదుగురికి మశూచి రాగా ఒకరు చనిపోయారని, ఇతర ప్రాంతాలలో ఆ వ్యాధి అంత తీవ్రంగా లేదని ప్రకటించబడింది. ప్రజారోగ్య శాఖవారు వ్యాధి నివారణ చర్యలను చురుకుగా తీసుకున్నట్లు తెలియజేయబడింది.

న్యూయార్క్, ఆగస్టు 8—నిన్నరాత్రి న్యూయార్క్ నగరంలో పిడుగులతో, ఝంఝామారుతంతో కుంభవృష్టి కురిసిన ఫలితంగా ముగ్గురు మరణించారు.

రెవిన్యూమంత్రి శ్రీ చంద్రమౌళిగారు

త్వరలో గుంటూరు, గోదావరిజిల్లాలో పర్యటన

కర్నూలు, ఆగస్టు 8—రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు ఆగస్టు 18 నుంచి 24వ తేదీ వరకు గుంటూరు, గోదావరి జిల్లాలలో పర్యటిస్తారు.

ఆయన ఆగస్టు 17వ తేదీ సాయంత్రం కర్నూలు నుంచి బయలుదేరి ఆ మరుసటి రోజు ఉదయానికి గుంటూరు వెడుతారు. గుంటూరులో ఆయన ఇండియా ప్రెసిడెంటును కలుసుకుంటారు ఆగస్టు 19వ తేదీని ఆయన విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి ఆ రాత్రికి రాజమండ్రి చేరుకుంటారు. ఆగస్టు 20వ తేదీన మంత్రి శ్రీ చంద్రమౌళిగారు రాజమండ్రిలో [illegible] సంయుక్త సమావేశంలో పాల్గొంటారు. ఆగస్టు 21వ తేదీ ఉదయం ఆయన ద్రాక్షారామం సందర్శిస్తారు ఆ దేరోజు సాయంత్రం ఆయన కాకినాడలో పండితుల, కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఆగస్టు 22వ తేదీన ఆయన పిఠాపురం, అన్నవరం, ధర్మవరం ప్రాంతాలలోని దేవాలయాలను సందర్శిస్తారు. ఆగస్టు 23వ తేదీని మంత్రి శ్రీ చంద్రమౌళిగారు రాజమండ్రిలో మకాం చేస్తారు. ఆయన ఆగస్టు 24వ తేదీ సాయంత్రం రాజమండ్రినుంచి బయలుదేరి ఆగస్టు 25వ తేదీ ఉదయానికి తిరిగి కర్నూలు వస్తారు.

మద్రాసులో కార్యక్రమం

మద్రాసు ఆగస్టు 7—ఆంధ్ర రెవిన్యూ మంత్రి శ్రీ కె చంద్రమౌళిగారు నేటి ఉదయం కర్నూలునుంచి ఇక్కడికి వచ్చారు ఆయన రేపు రెవిన్యూ బోర్డు సభ్యులతో ఆంధ్ర ప్రభుత్వం చేసిన కొత్త పన్నుల ప్రతిపాదనలు గురించి చర్చిస్తారు బంజరు భూముల పంపకం గురించి, ఇతర పరిపాలన వ్యవహారాల గురించి కూడా మంత్రి శ్రీ చంద్రమౌళిగారు రెవిన్యూ బోర్డు సభ్యులతో చర్చలు జరుపుతారు.

రెవిన్యూ మంత్రి శ్రీ కె చంద్రమౌళిగారు మద్రాసులో నాలుగు రోజులు వుంటారు ఆయన రిజిస్ట్రేషన్ శాఖ ఇన్‌స్పెక్టర్-జనరల్‌తో చర్చలు జరుపుతారు కూడా రెవిన్యూ మంత్రి శ్రీ కె చంద్రమౌళిగారి గౌరవార్థం ఆగస్టు 9వ తేదీ సాయంత్రం ఆంధ్ర వాణిజ్య మండలివారు సన్మాన సభ జరుపుతారు. రెవిన్యూ మంత్రి శ్రీ చంద్రమౌళిగారు ఆగస్టు 10వ తేదీని మద్రాసు నుంచి కర్నూలు వెళతారు

గెల్సెంకిర్‌చెన్ (పశ్చిమ జర్మనీ) ఆగస్టు 4—ద్వితీయ ప్రపంచ సంగ్రామానంతరం పశ్చిమజర్మనీలో తొలిసారిగా నిన్న రాత్రి ఇక్కడ గనుల ప్రమాదం జరిగిన సందర్భంలో 41 మంది కార్మికులు మరణించారు.

—అప్పుడు మీ దుస్తులు చాలనట్లుగా, ఎన్నటికీ కుంగవు

మీ దుస్తులు చాలనట్లుగా కుంగుతాయని మీకు మళ్లీ ఎన్నటికీ బాధ ఉండదు! మీరు నూలుబట్ట కాని కుట్టి తయారుగానున్న దుస్తులు కాని కొనునపుడు "సాన్ఫొరైజ్‌డ్" (Sanforized) ట్రేడు మార్కుని గమనిస్తే చాలును. ఎన్నోసార్లు ఉతికినా కూడ మీ దుస్తులు హాయిగా సరిపోయేటట్లు ఉండుటకు యిది హామీ.

భారతదేశములో ముఖ్యమైన మిల్లులు యిప్పుడు "సాన్ఫొరైజ్‌డ్" బట్టలను ఎన్నో జనప్రియమైన రకములు డ్రిల్లులు, పాప్లినులు, నాజూకైన షర్టింగులు సహా తయారుచేస్తున్నారు. మీరు కొన్న ప్రతి నూలుబట్ట మీద "సాన్ఫొరైజ్‌డ్" మార్కును గమనించండి!

ముఖ్య గమనిక
మీ దర్జీతో చెప్పండి:
"ఇది 'సాన్ఫొరైజ్‌డ్' బట్ట— ముందు తడపవద్దు."

SANFORIZED REGD TD MK SHRUNK FABRIC

సాన్ఫొరైజ్‌డ్—కె—మెహమాన్:
మనోరంజకమైన ఈ హిందీ ప్రసారమును రేడియో సిలోన్‌లో ప్రతి మంగళవారము రాత్రి 7-30 గంటలకు 41 మీటర్లపై వినండి.

సాన్ఫొరైజ్‌డ్ సర్వీస్, 'పారిజాత్' నేతాజీ సుభాష్ రోడ్, మెరీన్ డ్రైవ్, బొంబాయి 2

ACP. 1787

గర్భణి

వాంతులు, ముఖము, కాళ్ళు వాయడం, గుండెలో మంట, మలబద్ధకం మొదలైనవి గర్భిణీ స్త్రీలకు సాధారణ బాధలు. గర్భం ధరించిన మొదటి నెలనుంచే 'గర్భణి'ని వాడడంవల్ల తల్లి ఆరోగ్యం పోషించబడుతుంది.

మిగతా అందరి వద్దను 6 ఔన్సుల సీసాలలోనే లభించును.

THE GARBHANI LABORATORIES,
MADRAS - 23.

చిన్నకడై అమ్మన్, సాహుకార్ పేట.
23 వ వార్షికోత్సవం
మంగళవారం, 1955 ఆగస్టు 9 తేదీన
కార్యక్రమం:

అమ్మన్ అభిషేకం ... ఉదయం 9
తిరుచెర్రై నాదస్వరం ఇసైమణి ... ఉదయం 9 నుంచి 12 వరకు
వి. ఎస్. శివసుబ్రహ్మణ్యం ... సాయంత్రం 5 నుంచి
బృందంచే నాదస్వరం కచ్చేరి ... 7 గంటల వరకు

సాయంత్రం 7 గం॥ తరువాత గొప్ప సంగీత కచ్చేరి
శ్రీమతి కే. బి. సుందరాంబాళ్ - గాత్రం
త్రివెళ్ళూర్ సుబ్రహ్మణ్యం పిళ్లై - వయలిన్
టి. యస్. కృష్ణమూర్తిరావు - మృదంగం
ఆర్. ఎస్. కృష్ణమూర్తిరావు - ఘటం
మద్రాసు రామామృతం - కంజీరా

ఆర్గనైజర్:
టి. గోవిందరాజులు నాయుడు
రత్నాల, నగల వర్తకులు
28, నేతాజీ రోడ్డు, మద్రాసు-1.
ఫోన్: 4818 T.G.N. గ్రామ్ "Alankar"
ఎల్లరు విచ్చేయ ప్రార్థితులు

— ANDHRA PRABHA —

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్లవెంకటేశ్వర రావు

LARGEST CIRCULATED TELUGU DAILY

NETT SALES EXCEED

58,000
నేటి అమ్మకం

THE BEST TELUGU MEDIUM FOR YOUR SALES MESSAGE

AB

Contact:
ADVERTISEMENT MANAGER:
ANDHRA PRABHA: Express Estates, Madras 2.

దేశము కాలము

"అది ఎంతకాలము సరియైన వేళను చూపును?"

యోగ్యతగల గడియారముల వ్యాపారి నిపుణత్వంగాను నిజంగాను ఇట్టి ప్రశ్నలకు సమాధానమిమ్మును. అతడు భద్రతకు ఖ్యాతినందిన సుశిక్షితుడైన నిపుణుడు.

మంచి స్విస్ జ్యూయెల్డ్-లివర్ గడియారము అనేక సంవత్సరములవరకు సరియైన వేళను చూపునని అతడు వివరించును. ఎందుకనగా జ్యూయెల్డ్-లివర్‌తో, స్విస్‌వంటి ఘనమైన పనివారలచే, తయారు చేయబడి నట్టిది, స్థిరముగ కచ్చితమైనదిగా నుండుట నిశ్చయము.

కాని, అతడు బహుశా మీ గడియారమును కొన్ని వారముల పాటు మీరు ధరించిన తర్వాత మరి చూచుటకు మిమ్ములను మరల రమ్మనును, ఎందుకంటే, ఇద్దరు వ్యక్తులు గడియారమును ఒక్కటే విధముగా ఉపయోగించరు. మీ దానికి మీరు గడిపే జీవితము ననుసరించి కొంచెము సరిదిద్దుట అవసరము కావచ్చును.

జ్ఞాపకముంచుకోండి, యోగ్యతగల గడియారముల వ్యాపారి సామాన్యమైన అమ్మకందారు మాత్రమేకాదు. అతడు మీకు అమ్మిన గడియారము మీ వద్దనున్నంతవరకు దానిపట్ల శ్రద్ధ వహించును.



ఇది జ్యూయెల్డ్ లివర్

రోజుకు 4,32,000 సార్లు ఈ రెండు లివర్-హేమర్‌లన్ను ఎస్కేప్ చక్రపు పళ్లను తాకును. ప్రతిదాని కొనపైన ఒక జ్యూయెల్ వుండనిచో హేమర్ కొనలు పది సంవత్సరములు అరుగుచుండును. స్థిరమైన కచ్చితము కొరకు, జ్యూయెల్స్ వున్నట్లున్నా, తప్పక అవసరమైనవి, రెండు జ్యూయెల్స్ ఇచ్చట ఉండుట ముఖ్యావసరమైయున్నది.

స్విస్ జ్యూయెల్డ్-లివర్ గడియారమే మీ డబ్బుకు ఉత్తమ విలువ నిచ్చును.

స్విట్జర్లాండు గడియారములు తయారుచేయువారు

FHI-18-TEL

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 187
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: గురువారం
11-8-1955

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

11-8-55
800204

మహాబలిపురంలో దేవాలయ వాస్తుశిక్షణా పాఠశాల

మద్రాసు, ఆగస్టు 10—

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో మహాబలిపురంలో "దేవాలయ వాస్తుశిక్షణ" పాఠశాల స్థాపించబడుతుందని మద్రాసు వ్యవసాయశాఖామంత్రి శ్రీ ఎం. భక్తవత్సలంగారు నిన్న ఒకచోట తెలిపారు. దీనికి ప్రారంభంలో 50 వేల రూపాయలు మంజూరు చేయబడుతుందట.

పాక్ నూతన మంత్రివర్గ స్థాపనకు చౌధురీ మహమ్మద్ ఆలీకి ఆహ్వానం

సర్వపక్ష జాతీయ ప్రభుత్వం నెలకొల్పుతానని లీగ్ పార్టీ నాయకుని ప్రకటన

అవామీలీగ్, యునైటెడ్ ఫ్రంట్ నాయకులతో సంప్రతింపులు

కరాచీ ఆగస్టు 10—

పాకిస్థాన్ యాక్టింగ్ గవర్నర్—జనరల్ మేజర్ జనరల్ ఇస్కందర్ మీర్జా నేడు ఉదయం రాజ్యాంగ నిర్మాణసభ ముస్లిం లీగ్ పార్టీ నాయకుడు చౌధురీ మహమ్మద్ అలీని ఆహ్వానించి నూతన మంత్రివర్గం ఏర్పాటు చేయవలసిందిగా కోరాడు.

చౌధురీ మహమ్మద్ అలీ ఇస్కందర్ మీర్జా ఆదేశానికి అంగీకరించాడు.

చౌధురీ మహమ్మద్ అలీ ముస్లింలీగ్‌పార్టీ నాయకుడుగా ఎన్నుకోబడిన రెండు రోజుల తర్వాత ఈ ఆహ్వానం వచ్చింది.

చౌధురీ మహమ్మద్ అలీ నాయకత్వంలో వున్న ప్రస్తుత మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా వున్న సంగతి 'ఆంధ్రప్రభ' పాఠకులకు విదితమే.

చౌధురీ మహమ్మద్ అలీ తర్వాత పత్రికాప్రతినిధులతో ముచ్చటిస్తూ, రాజ్యాంగనిర్మాణ సభలో అధిక సంఖ్యాబలం కల పార్టీ నాయకుడుగా నూతన మంత్రివర్గ నిర్మాణంకోసం తను ఆహ్వానం అందుకున్నాననీ, ఇది మామూలుగా జరిగేవిషయమే నని అన్నాడు.

"ఎప్పుడు మంత్రులపేరు యాక్టింగ్ గవర్నర్—జనరల్‌కు అందజేస్తారు?" అని ప్రశ్నించగా, "మొదట ఈ విషయాన్ని ముస్లిం లీగ్ పార్టీకి తెలుపనీయండి" అని ఆయన అన్నాడు.

ముస్లిం లీగ్ పార్టీ సమావేశం లోగడ నిర్ణయించిన ప్రకారం నేడు 11-30 గంటలకు ప్రారంభమైంది.

సర్వపక్ష ప్రభుత్వ నిర్మాణానికి కృషి

ముస్లిం లీగ్ పార్టీ రెండున్నర గంటలపాటు చర్చలు జరిపిన వెంటనే చౌధురీ అలీ పత్రికాప్రతినిధులతో ముచ్చటిస్తూ, తను సర్వపక్ష జాతీయప్రభుత్వ నిర్మాణానికి కృషిచేస్తాననీ, ఫ్రంట్, అవామీ లీగ్ ఈ రెండు పక్షాలకు ప్రాతినిధ్యం వుండగలదని అన్నాడు.

ఈ విషయంలో వుదయం తను ఫ్రంట్, అవామీ లీగ్ నాయకులతో తొలి సంభాషణలు జరిపానని. తను ఇంతవరకు ఫజలుల్ హక్, ఎ హెచ్ సర్కార్ (తూర్పు పాకిస్థాన్ ముఖ్యమంత్రి) సుహ్రావర్దీతోను చర్చలు జరిపానని అన్నాడు.

ఎప్పుడు మంత్రివర్గాన్ని నెలకొల్ప కలుగుతారని ప్రశ్నించగా, సాధ్యమైనంత త్వరలోనని చౌధురీ అలీ జవాబు చెప్పాడు. నేడని గాని, రేపనిగాని ఆయన స్పష్టంగా చెప్పలేదు.

అవామీ లీగ్‌తో మాత్రమే కలిసి మిశ్రమ మంత్రివర్గస్థాపనకు లోగడనిర్ణయించిన ముస్లిం లీగ్ పార్టీ యునైటెడ్ ఫ్రంట్‌తోను, అవామీ లీగ్‌తోను సంప్రతింపులు జరపడానికి అధికార మిచ్చిందని, తాను జాతీయ ప్రభుత్వ స్థాపనకు పూనుకోదలచానని అన్నాడు.

త్రివర్ష జాతీయ ప్రభుత్వ నిర్మాణానికి ఏ షరతులమీద కృషి చేస్తున్నారని ప్రశ్నించగా చౌధరి అలీ జవాబు చెప్పకుండా దాటవేశాడు.

చౌధురీ అలీకి యాక్టింగ్ గవర్నర్-జనరల్ ఆహ్వానం ఎపుడు ఇక్కడి రాజకీయ వర్గాలలో విస్మయ పరిణామాలను ఏమీ ఆశ్చర్యం కలుగలేదు. చౌధురీ అలీ నాయకత్వంలో వుండేనే మొత్తం ము. ప్రభుత్వాన్ని సమర్థిస్తానని 25 మంది సభ్యులుగల ఫ్రంట్ పట్టుపట్టడంతో సుహ్రావర్దీ ప్రధాని అయ్యే అవకాశం తప్పవయింది.

(తొలి వార్తలు 2వ పేజీలో)

ప్రెసిడెంట్ ప్రసాద్

కర్నూలులో కార్యక్రమం వివరాలు

కర్నూలు, ఆగస్టు 9—ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ వారు గురువారం మధ్యాహ్నానికి హైదరాబాదునుండి రైలు మీద 11వ తేదీన యిక్కడకు వస్తున్నారు. రైల్వే స్టేషన్ వద్ద పౌర సన్మానం జరుగుతుంది. కోర్టు హాస్టలు ఆవరణలో సాయంకాలం బహిరంగ సభ జరుగుతుంది.

ఆగస్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం నాడు జరిగే పెరేడులో సైనిక వందనాన్ని స్వీకరిస్తారు. ఆరోజు ఉదయం 11 గంటలకు, స్థానిక మహిళాసభ సేవాసమాజం తదితర సాంఘిక సేవాసంస్థలను రాజభవన్‌లో కలుసుకుంటారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంలో, రాజధానిలో జరగనున్న పోలీసు వినోద క్రీడలను కూడా చూస్తారు.

ఆగస్టు 16వ తేదీన ప్రముఖ పౌరులు నివసిస్తున్న గుడారాలను కొన్నింటిని గృహాలని చూస్తారు ప్రముఖులకు ఇంటర్వ్యూ ఇస్తారు.

17వ తేదీ సాయంకాలం ఉస్మానియా కాలేజీ ఆవరణలో ప్రెసిడెంట్ ప్రసాద్‌కు పురపాలకులు సన్మానం చేస్తారు.

18వ తేదీన ప్రెసిడెంట్ ప్రసాద్ కర్నూలు నుంచి స్పెషల్ రైలులో బయలుదేరి సిద్ధాపురం, గుంటూరులలో కొంతసేపు వుండి విజయవాడ వెడతారు.

అసెంబ్లీ ఎన్నికలు

ఆంధ్రలో 180 మంది ప్రతినిధుల, ఏజెంట్ల అనర్హత

కర్నూలు, ఆగస్టు 10—ఆంధ్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో పాల్గొన్న 183 మంది అభ్యర్థులు, ఎన్నికల ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని 'సి' భాగంలోని 7వ సెక్షన్, 143వ సెక్షన్‌కింద అనర్హతలను పొందినట్లు, వారి పేర్లను ఇండియన్ ఎలక్షన్ కమిషన్‌వారు ప్రకటించారు.

పుదుచ్చేరికి హరిజన మేయరు

పుదుచ్చేరి, ఆగస్టు 10—పుదుచ్చేరి మేయరుగా నేడు పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి శ్రీ జోసెఫ్ లాదూర్ ఎన్నుకోబడ్డాడు. ఈయన హరిజన కులస్థుడు.

పుదుచ్చేరి మునిసిపల్ కౌన్సిల్‌లో పీపుల్స్ ఫ్రంట్ కే పూర్తి మెజారిటీ కలదు.

మొదలియార్‌పేట మేయరుగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి శ్రీ ఆర్. వైద్యలింగం ఎన్నుకోబడ్డాడు.

పూనా, ఆగస్టు 10—ఆగస్టు 15వ తేదీన గోవాలో మూక ఉమ్మడిగా జరుగనున్న సత్యాగ్రహోద్యమానికి మహారాష్ట్ర కమ్యూనిస్టు నాయకుడు శ్రీ వి. డి. చితాలె నాయకత్వం వహించగలడు.

డయ్యూలో సత్యాగ్రహం

నాయకుని చిత్రహింస

ఉన (సౌరాష్ట్ర), ఆగస్టు 10—ఏడుగురు సత్యాగ్రహులు కల బృందం నాయకత్వం వహించి, డయ్యూలో సత్యాగ్రహం చెయ్యడానికై మొట్టమొదటిసారి డయ్యూలో ప్రవేశించిన శ్రీ చంద్రశంకర యాగ్నిక్‌ను పోర్చుగీసు అధికారులు తల చితుకగొట్టి ఎచ్చటికో తీసుకువెళ్ళిపోయారు. మిగిలిన ఆరుగురిని ఇండియా సరిహద్దుకు గెంటివేశారు.

శ్రీ యాగ్నిక్ తల పగిలిపోయినదని, అధికారులు ఆయనకుగాని, తమకుగాని పచ్చిమంచినీళ్ళయినా యివ్వలేదని, శ్రీ యాగ్నిక్‌ను డయ్యూ కోటకు తీసుకువెళ్ళిపోయివుంటారని ఇండియాకు తిరిగి వచ్చిన సత్యాగ్రహులు చెప్పారు.

వీరిని కూడా అధికారులు క్రూరంగా కొట్టినారట.

ఇండియా సరిహద్దున శిబిరాలు వున్నవట

లిస్బన్ అక్రమ ఆరోపణ

లిస్బన్, ఆగస్టు 10— డయ్యూ సరిహద్దుకు కనుచూపు మేరలో ఇండియా సైనిక శిబిరాలను నెలకొల్పినదని ఆరోపిస్తూ పోర్చుగీసు విదేశాంగశాఖ నేడు ఒక ప్రకటన చేసింది. ఆ శిబిరాలలో 1 000 మంది వుండగలరట.

డామన్ సరిహద్దులో దాదాపు 2,000 మంది కేంద్రీకరించబడి వున్నారనీ, వారిని ఇండియా ప్రభుత్వం సత్యాగ్రహులని పిలుస్తున్నదని కూడా అందులో పేర్కొనబడింది.

గోరే విచారణలో భారత న్యాయవాది సహాయం

పండిట్ నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ ఆగస్టు 10—పోర్చుగీసు మిలిటరీ ట్రిబ్యునల్ చేత త్వరలో విచారించబడనున్న భారత సత్యాగ్రహ దళ నాయకుడు శ్రీ ఎన్. జి. గోరే, శ్రీ ఎస్ పి. లిమాయేగారలకు తోడ్పడ్డం నిమిత్తం ఒక భారతీయ న్యాయవాది త్వరలో గోవా వెళ్ళనున్నట్లు నేడు లోక్ సభలో శ్రీ కామత్ అడిగిన ప్రశ్నకు ప్రధాని పండిట్ నెహ్రూ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

భారతీయ న్యాయవాది గోవా కోర్టులలో గాని, మిలిటరీ ట్రిబ్యునల్ ఎదుటగాని వాదించడానికి పోర్చుగీసు చట్టం అంగీకరించదని, అయితే, భారతీయ న్యాయవాది స్థానిక (గోవాలోని) న్యాయవాదికి తోడ్పడడంలో తమకు అభ్యంతరం లేదని పోర్చుగీసు ప్రభుత్వం తెలియపరిచిందని పండిట్ నెహ్రూ వివరించారు.

ఇటీవల చైనీస్ ప్రభుత్వంచే విడుదల చేయబడిన 11 మంది అమెరికన్ వైమానికులను ఈ చిత్రంలో చూడవచ్చు

అణుశక్తి కర్మాగారంలో ప్రమాదంవల్ల ప్రాణహాని

—బ్రిటిష్ శాస్త్రజ్ఞుల వివరణ

జెనీవా, ఆగస్టు 10—

పరమాణు శక్తి సహాయంతో విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే స్టేషన్ నుంచి ప్రమాదవశాత్తు కొంచెం ఎక్కువ మోతాదులో గనక రేడియో ధార్మిక శక్తి విడుదలయితే ఆ స్టేషన్‌కు చుట్టూ ఒక మైలు 352 గజాల దూరంలోపల వున్న వారి సందరను అది హతిమార్చివేయగలదని ఇద్దరు బ్రిటిష్ శాస్త్రజ్ఞులు నేడిక్కడ విశదం చేశారు.

హార్వెల్‌లోని బ్రిటిష్ పరమాణుశక్తి పరిశోధన కేంద్రానికి చెందిన ఈ ఇద్దరు అణుశాస్త్ర విపులులు (మిస్టర్ డబ్ల్యు. జి. మార్లీ, మిస్టర్ టి. హెచ్. ఫ్రై) నేడు ఇక్కడ పరమాణుశక్తి శాంతికాల వినియోగంపై జరుగుతున్న ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల మహాసభలో పై విధంగా తెలియజేశారు.

ప్రమాదవశాత్తు పెద్ద మోతాదులో విడుదల కాగల ఈ రేడియో ధార్మికశక్తి బయలుదేరిన కేంద్రానికి చుట్టూ ఈ మైలు 352 గజాల పరిధిలో వుండే వారిలో నూటికి 50 మంది బ్రతికే అవకాశం కలదనీ, ఆ కేంద్రానికి పదిన్నరమైళ్ళ దూరంలో వున్నవారికి దీని ప్రభావం హానికరంగా పరిణమించదనీ వీరు వివరించారు.

విషవాయువు సోకినప్పుడు కూడా మనుష్యులు చనిపోగల మాట నిజమే అయినప్పటికీ, విషవాయువు సర్వసాధారణంగా అతిత్వరితగతిని వాతావరణంలో లీనమై మాయమై పోగలదనీ, రేడియో ధార్మికశక్తి అలాగ కాక చాలా కాలంవరకు అక్కడే వుండి పోగలదు గనక దానివల్ల ఎక్కువ ప్రమాదం కలదని పేర్కొన్నారు. కనుక రేడియో ధార్మిక శక్తి ప్రమాదంవల్ల, విషవాయువు ఉత్పత్తి కర్మాగారంలో ప్రమాదవశాత్తు ఆ వాయువు వెలువడడంవల్ల చనిపోయినంత మంది కంటె ఎక్కువమంది వెంటనే చనిపోక పోయినప్పటికీ, అది ఆ ప్రాంతంలోనే చాలా కాలంవరకు వుండి ఆ సమీపంలో నివసించే వారి జీవితాలను క్రమక్రమంగా భగ్నం చేయగలదని స్పష్టం చేశారు.

అందుచేత, పరమాణుశక్తి శాంతికాల వినియోగానికి జరిగే కృషి ప్రాథమిక దశలోనే ఇటీ పెద్దప్రమాదాలు సంభవించడం వల్ల ఆ కృషి దెబ్బతినగలదు గనక, పరమాణుశక్తి ఉత్పత్తి కర్మాగారాల నిర్మాణంలో నిర్దుష్టమైన ఇంజనీరింగ్ సూత్రాలు అనుసరించబడడం మిక్కిలి అవసరమని వీరు హెచ్చరిక చేశారు.

రేడియో ధార్మికశక్తి సోకిన అమెరికన్ రోగులు

ఒక అమెరికన్ అణుశక్తి పరిశోధనాగారంలో పనిచేస్తున్న నలుగురు వర్కర్లకు ఒకసారి ప్రమాదవశాత్తు రేడియో ధార్మిక శక్తి సోకి వారు రోగగ్రస్తులు కాగా, వారిపై రేడియో ధార్మికశక్తి ఫలితాలు శాస్త్రాగ్రగా పరిశీలించబడ్డాయనీ, పైగా నాగసాకి హిరోషిమాలపై యాటంబాంబులు ప్రయోగించబడి పది 50 నప్పుడు అచ్చటి ప్రజలపై రేడియో ధార్మిక శక్తి ప్రభావం పరిశీలించబడిన పిమ్మట, ఈ రోగుల పరిశీలన తిరిగి ఈ విషయమైన శాస్త్రీయవిజ్ఞానంపై పొందడానికి తోడ్పడిందనీ ఇద్దరు అమెరికన్ శాస్త్రజ్ఞులు నేడిక్కడ విశదం చేశారు.

ఈ నలుగురు వర్కర్లు కూడా (వీరిలో ఒక స్త్రీ కూడా వున్నది) మొత్తంమీద ప్రాణహాని జరగకుండా బ్రతికి బయటపడ్డారనీ, వీరు తగు చికిత్స చేయబడిన పిమ్మట 34

(మిగతా 2వ పేజీలో)

హనోయ్‌తో చర్చలకు జెమ్ తిరస్కృతి?

జెనీవా ఒడంబడికతో తమకు నిమిత్తం లేదని ప్రకటన

సైగాన్, ఆగస్టు 9—ఇండో-చైనాపై జెనీవా ఒడంబడిక షరతులకు కట్టుబడవలసినదిగా బ్రిటన్, ఫ్రాన్సు అమెరికాలు దక్షిణ వియత్‌నామ్ ప్రభుత్వాన్ని ఒత్తిడి పెడుతున్నట్లు వెలువడిన వార్త నిజంకాదని దక్షిణ కొరియన్ ప్రభుత్వ విదేశాంగశాఖ నిన్న రాత్రి ప్రకటించింది.

ఏడాదికిత్రం దేశవిభజనకు దారితీసిన ఈ ఒడంబడిక పరంగా దక్షిణ వియత్‌నామ్ పరిస్థితిని మూడు పాశ్చాత్యరాజ్యాలు పూర్తిగా గ్రహించినవని కూడా ఈ ప్రకటన పేర్కొన్నది.

ఒడంబడిక పరంగా ఎన్నికల విషయమై దక్షిణ వియత్‌నామ్ ప్రభుత్వం ఉత్తర వియత్‌నామ్‌తో జులై నెలలో సంప్రతించవలసివుంది.

ఈ ప్రకటన బ్రిటన్‌కు ఆందోళన కలిగిస్తున్నదని లండన్‌లో ఒక బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి అన్నాడు.

కుటుంబ నియంత్రణం కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు పరచడానికి ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తగినంతని చూపవలసిందని యూనియన్ ప్రభుత్వానికి శ్రీమతి ధన్వంతి రామారావు విజ్ఞప్తి చేసినట్లు పూనా వార్త.

ఆంధ్రప్రభుత్వం ఋణానికి ప్రజల సహకారం

మచిలీపట్నంలోని మూడు బ్యాంకిలచే మొత్తం 50 లక్షలు రూపాయల వాగ్దానం

గుంటూరులో ఇప్పటికే 7 లక్షలు రూపాయలమేరకు విరాళాలు

గుంటూరు, ఆగస్టు 9—

ప్రజలనుంచి ఆంధ్ర ప్రభుత్వం తొలిసారిగా అప్పును సేకరించనున్న సందర్భంగా తమ విరాళాల క్రింద మొత్తం 50 లక్షల రూపాయల సొమ్ము నివ్వగలమని ఆంధ్ర బ్యాంకి, ఆంధ్ర ఇన్‌స్యూరెన్సు కంపెనీ, హిందూస్థాన్ ఐడియల్ ఇన్‌స్యూరెన్సు కంపెనీల తరఫున ప్రకటించబడినట్లు ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు నేడిక్కడ చెప్పారు.

ఆ మొత్తంలో ఆంధ్రబ్యాంకివారు 30 లక్షల రూపాయలను, ఆంధ్ర ఇన్స్యూరెన్సు కంపెనీవారు 15 లక్షల రూపాయలను హిందూస్థాన్ ఐడియల్ ఇన్‌స్యూరెన్సు కంపెనీవారు 5 లక్షల రూపాయలను యివ్వగలమని ప్రకటించారని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు వివరించారు.

ముఖ్యమంత్రి శ్రీ బి గోపాలరెడ్డిగారు నేడిక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ తాను ఇటీవల మచిలీపట్నం వెళ్ళినప్పుడు అక్కడిగల బ్యాంకికర్తలతోను, వర్తకులతోను చర్చలు జరిపామని, ఆ సందర్భంలో పై బ్యాంకుల తరఫున విరాళాలు ప్రకటించబడినవని పేర్కొన్నారు.

ఆ బ్యాంకీలు ప్రకటించిన విరాళాల్ని, రాష్ట్రస్థాయిలో సేకరించబడ్డ విరాళాలుగా పరిగణించబడగలవని, ప్రతిజిల్లాకు కేటాయించబడ్డ మొత్తంలో నుంచి సుమారు 6 లక్షల రూపాయలు తగ్గించబడగలవని ముఖ్య మంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు సూచించారు.

గుంటూరు వర్తకులచే సుమారు 7 లక్షలు వాగ్దానం

నేడిక్కడ జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు విజ్ఞప్తి చేయగా ఆంధ్ర ప్రభుత్వం తొలిసారిగా సేకరించనున్న అప్పు కింద తమ విరాళాలుగా మొత్తం సుమారు 7 లక్షల రూపాయల సొమ్ము నివ్వగలమని స్థానిక వర్తకులు, పారిశ్రామికులు ప్రకటించారు. నేటి మధ్యాహ్నం జిల్లాకలెక్టర్ ఆఫీసులో జరిగిన ఆ సమావేశానికి స్థానిక వర్తకులు, బ్యాంకర్లు హాజరైనారు. జిల్లాకలెక్టర్ శ్రీ ఎన్ భగవాన్‌దాస్‌గారు సమావేశానికి అధ్యక్షత వహించారు.

జిల్లాలోని ప్రజలనుంచి మొత్తం 50 లక్షల రూపాయల మేరకు అప్పును సేకరించవలెనని నిర్ణయించబడిందని, ఈ అప్పు సేకరించడంలో ప్రజలందరు సహకరించాలని జిల్లాకలెక్టర్ శ్రీ భగవాన్ దాస్‌గారు విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి శ్రీ బి గోపాలరెడ్డిగారు మాట్లాడుతూ యింకా ఇలా తెలిపారు:—

"విద్య, వాణిజ్య రంగాలలో అగ్రగామిగా వున్న గుంటూరు జిల్లాయే ఆంధ్ర ప్రభుత్వం సేకరించ తలపెట్టిన అప్పుకు విరాళం ఇవ్వడంలోకూడా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు మార్గదర్శి కాగలదని ఆశిస్తున్నాను. ప్రజలు దేశాభిమానంతో ఉదారంగా విరాళాలను యివ్వగలరని భావిస్తున్నాను. అప్పు సేకరణ కార్యక్రమం ఆగస్టు 16వ తేదీని ప్రారంభమై ఆగస్టు 31వ తేదీతో పూర్తి కాగలదు. ఆగస్టు 31వ తేదీవరకు ఆగకుండా ముందుగానే ఆగస్టు 17వ తేదీకంటె ముందుగానే సేకరించదలచిన అప్పు మొత్తం పూర్తయ్యేటట్లుగా వెంటనే విరాళాలను యివ్వడానికి ప్రజలు ముందంజవేయాలి"

(మిగతా 2వ పేజీలో)

★★ ఆంధ్రప్రభ ★★

సచిత్ర వారపత్రిక

జన్మదిన సంచిక

17-8-55 ★ 80 పేజీలు ★ వెల 4 అణాలు

ఇందులో

తెర వెనుక నిజాలు (కథ)		శ్రీమతి వి. ప్రభావతి
నాటకం (కథ)		శ్రీ గుమ్మిడి సింహాద్రి
అన్వేషణ (నాటిక)		శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు
చెల్లని చిల్లు కాని (కథ)		శ్రీ తంత్రవహి వెంకటరావు
మత్తవిలాసం (ప్రాచీన ప్రహసనం)		విద్వాన్ విశ్వం
ఏకాకి (సీరియల్)		శ్రీమతి కె. రాజేశ్వరి
జానపద నృత్యాలు (వ్యాసం)		శ్రీ సంగమేశ్వం
ముగ్గురూ మూడు విధాలు		(ప్రమదావనం)
పూరీ రకరకాలు		"
షాపింగ్ బాగ్		"
పంతులూ – తోడేలు (గేయకథ)		
శ్రీ గుంటముక్కల మల్లికార్జున రావు		(బాలప్రభ)
దశకుమార చరితం (సీరియల్)		"
బొమ్మరిల్లు (కథ)		"
నిద్ర (కథ)		"
సాంఘిక చిత్రాల విజయసాధన		(చిత్రప్రభ)

ఇంకా

తెలుగుపలుకు, ఊహాగానం, పరోపాటలు, గుడి-నాగుడి, గోలుసుకట్టు, బాల వినోదం (వ్యంగ్య చిత్రాలు) వర్ణచిత్రాలు, చిత్రాలు, ఫోటోలు, వగైరా........ ....

విశాఖపట్టణంలో వాగనుల తయారీ యంత్రాగారం స్థాపన

—త్వరలో సంభవమట

న్యూఢిల్లీ ఆగస్టు 9—

విశాఖపట్టణంలో వాగనుల విడిభాగాలు చేర్చి వాగనులను తయారుచేసే యంత్రాగారం నెలకొల్పబడుతుందని తెలుస్తున్నది. దీనికోసం ప్రత్యేకంగా రైల్వే యార్డ్ నిర్మించబడుతుంది.

విదేశాలనుంచి దిగుమతిఅయ్యే వాగనులు రవాణాలో దెబ్బతింటున్నాయి.

మీటర్‌గేజ్ రైలు వాగనుల విడిభాగాలను చేర్చే యంత్రం సౌరాష్ట్రలోని ఓఖా రేవులో ఇదివరకే పనిచేస్తున్నది.

ఇండియా రైల్వేలకు 9 000 వాగనులు సార్పడానికి కలకత్తాలోని ఒక కంపెనీకి పుత్తరువు చేయబడింది.

ఇండియాకు జపాన్ ఇంజన్లు

టోకియో ఆగస్టు 9— ఇండియా రైల్వేలకు జపాన్ ఇంజనులు దిగుమతి అవుతాయని తెలుస్తున్నది.

జపాన్‌లోని రెండు ఇంజన్ కార్ఖానాలు హితాచి వర్క్సు, జపాన్ రోలింగ్ స్టాక్— ఇండియా ప్రభుత్వంనుంచి ఇంజనుల సరఫరాకు పుత్తరువుకోసం ఎదురుచూస్తున్నవి.

మొదటికంపెనీ 90 ఇంజనులను రెండవది 50 కి అర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాయి.

భారత సాంస్కృతిక రాయబారవర్గం

హాంగ్‌కాంగ్ నుంచి స్వదేశానికి పయనం

హాంగ్‌కాంగ్, ఆగస్టు 10—చైనాలో రెండు మాసాలపాటు పర్యటన జరిపిన మీదట క్రిందటి సోమవారంనాడు ఇక్కడకు వచ్చిన భారత సాంస్కృతిక రాయబారవర్గం నేడు విమానంలో ఇక్కడనుంచి కలకత్తాకు బయలుదేరి వెళ్ళింది.

శ్రీ అనిల్‌కుమార్ చందా నాయకత్వం కింద వచ్చిన 67 మంది సభ్యులుగల ఈ రాయబారవర్గం కలకత్తా నుంచి ఢిల్లీ వెడుతుంది.

రాష్ట్రాల మధ్య జరిగే వర్తకంపై అమ్మకం పన్ను రద్దుకాగల సూచనలు

—ఆంధ్రమినహా అన్నిరాష్ట్రాల సుముఖత్వం

(మన ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, ఆగస్టు 9—

రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్యంపై అమ్మకం పన్నును రద్దు చేయడానికి ఇండియాలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ఆమోదించినట్లు తెలుస్తున్నది. తమ రాష్ట్ర వాస్తవ్యులు కాకుండా తమ రాష్ట్రంలో వర్తకం చేస్తున్న వారిపై విధించే అమ్మకం పన్నును వసూలుచేసుకొనడానికి సంబంధించిన వివిధ రాష్ట్రాల ఒడంబడికను గురించి ప్రధాని నెహ్రూ త్వరలోనే పార్లమెంటులో ఒక ప్రకటన చేయగలరని యిక్కడ చెప్పబడుతున్నది.

అయితే ఆంధ్రరాష్ట్రం మాత్రం యింకా ఈ సూచనకు అంగీకరించలేదని ఇటీవలలో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తున్నది. కాని ఇలాంటి ప్రధాన సమస్యపై, అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రరాష్ట్రం కూడా కేంద్రం సూచనలను సమ్మతించగలదన్న నమ్మకం ఇక్కడ రాజధానిలో కానవస్తున్నది.

అన్ని రాష్ట్రాలలోను ఒకే పద్ధతిని అమ్మకం పన్నుల విధానం అమలు జరిగేటట్లు చూడ్డానికి, వివిధ రాష్ట్రాల మధ్య జరిగే వర్తకంపై అమ్మకం పన్నును రద్దు చేయాలనే సూచన చేయబడింది.

ప్రకటన

1955 సెప్టెంబర్‌లో ప్రారంభమగు కర్నూలు జిల్లాలోని గవర్నుమెంటు జనరల్ ఆసుపత్రులలోను, ఏలూరు, కాకినాడ, నెల్లూరు, అనంతపురం, మచిలీపట్నం, కడపలలోని గవర్నుమెంటు హెడ్ క్వార్టర్సు ఆసుపత్రులలోను ప్రారంభింపబడే నర్సుల శిక్షణకు తెలుగు తెలిసిన భారతీయ పురుషుల నుండి స్త్రీల నుంచి ఈ దిగువ సంతకం చేసినవారు 19వ తేదీ శుక్రవారం వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

(ఏ) చదువు, అర్హతలు: స్త్రీ దరఖాస్తుదారులు కనీసంలో సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కోర్సును గాని, ఇంగ్లీషు హైస్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కోర్సును గాని పూర్తిచేసి వుండాలి, పురుష దరఖాస్తుదారులు సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కోర్సులో పాసయి, విశ్వవిద్యాలయం చదువు అర్హత పొంది వుండాలి లేదా ప్రభుత్వోద్యోగాలకు నిర్ణయించబడిన కనీసపు విద్యార్హతలైనా కలిగివుండాలి.

హరిజనులు, వెనుకబడ తెగలకు చెందిన వారైతే కనీసపు జనరల్ విద్యార్హతే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కోర్సు గాని, ఇంగ్లీషు హైస్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కోర్సు గాని పూర్తి చేసివుండాలి.

(బి) వయస్సు: స్త్రీ దరఖాస్తుదారులు 1-9-55 నాటికి 17½ లకు తక్కువ కాక 30 సం॥ రాలు మించని వయస్సు కలిగి వుండరాదు.

పురుషులు 1-9-1955 నాటికి 17 సం॥ రాలకు తక్కువ 22 సంవత్సరాలకు మించని వయస్సు కలిగి వుండరాదు. ఐతే అర్హతగల దరఖాస్తు దారులను 28 సం॥ రాలలోపు వయస్సు వరకు కూడా నర్సు ప్యూపిల్స్ సెలక్షన్ కమిటీ ప్రెసిడెంట్ చెయ్యకోవచ్చును.

ఈ పై అర్హతలు కలవారు మాత్రమే దరఖాస్తు చెయ్యాలి.

ఇతర వివరాలకు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ ఆంధ్ర, నెం 10, స్టెర్లింగ్ రోడ్, మద్రాసు-31కి మూడు అణాల స్టాంపు అంటించిన కవరుపై తమ చిరునామా వ్రాసి, వయస్సు, విద్యార్హతలు, స్త్రీ లైనది, పురుషులైనది తెలుపుతూ వ్రాయాలి.

తపాలా బిళ్ళలు చాలినన్ని అంటించని కవర్లు పంపే దరఖాస్తుదారులకు జవాబీయబడదు.

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, (ఆంధ్ర)

మద్రాసు-31,
తేదీ 8-8-55.



తెల్ల వెండ్రుకలను పోగొట్టును

(గవర్నుమెంటు రిజిస్టర్డు)

రంగులమూచి మోసపోవద్దు. ఆది తాత్కాలికము మా సువాసనగల "మన్ మోహిని హేర్ ఆయిల్" అనేక వనమూలికలతో ఆయుర్వేద పద్ధతిలో తయారైనది 60 సం॥ల వయస్సువరకు వెండ్రుకలను నల్లగావుంచును కొద్దిగా నెరసివుంటే ఒక సీసా రు 3-8-0 3 సీసాలు రు 9-0-0 సగము నెరసివుంటే ఒక సీసా రు 5-0-0, 3 సీసాలు రు 12/- పూర్తిగ నెరసివుంటే ఒక సీసా రు 7/- లు 3 సీసాలు రు 18/- లు. ఇది పనిచేయదని నిరూపించిన రు 500/-

INDRA LABORATORIES,
(5) P. O. Rajdhanwar (H Bagh)

గాంధి జయంతి
ఆంధ్ర సాంస్కృతిక ఉత్సవములు

ఆల్ ఇండియా ఖాదీ చేతి పనులు మరియు గ్రామీణ పరిశ్రమల ప్రదర్శనము-రాజమండ్రి

15-9-55 నుండి 3-10-55 వరకు

రాష్ట్ర ప్రభుత్వములు పాల్గొనున్నవి స్టాల్ హోల్డర్సు తెరగండు

వైద్యులు — రిజిస్ట్రేషను

కిటినర్ కాబడుటకు, యూనివర్సిటీ డిప్లొమా పొందుటకు ఆయుర్వేద వైద్యులు ఇండియాలోని అన్ని ప్రాంతములవారు రు 1 మనియార్డరు చేసిన అచ్చు దరఖాస్తు ఫారము, వివరములు పడయుదురు. ఈ తరుణమును మీ ప్రాంత మందలి వైద్యసోదరు లందరకు తెలుపుడు. రిజిస్ట్రార్,

ఎ బి ఎ డి ఎస్ సాలూరు, (బి ఎన్ ఆర్)

పందలపాక నూలు మిల్లుకు విద్యుచ్ఛక్తి

కర్నూలు, ఆగస్టు 9 — తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకాలోని పందలపాకలో వున్న శ్రీ హార నారాయణ స్పిన్నింగ్ మిల్లుకు హైటెన్షన్ విద్యుచ్ఛక్తి సప్లయి చేయడానికి ఆంధ్రప్రభుత్వం అనుమతించింది. దీనికి 2,84,700 రూపాయలు ఖర్చుకాగలదని అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రభ
ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు
1955 ఆగస్టు 11 గురువారం

పశుపోషణ

నందికొండ ప్రాజెక్టు, కృష్ణా రెగ్యులేటర్ నిర్మాణాలవల్ల ఆంధ్రరాష్ట్రంలో లక్షలకొలది ఎకరాల భూమి అదనంగా సాగులోకి రాగలదనీ, అందుకు అవసరమైన పశుసంపదను పెంపొందించే విషయమై ప్రజలు శ్రద్ధవహించాలని బావల్ల వైద్య కళాశాలకు ప్రారంభోత్సవం సల్పుతూ ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు హెచ్చరించారు.

ముందుముందు ఏవిధంగా మారినా, వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన ప్రస్తుత ఆంధ్రరాష్ట్రంలో పశుసంపద అభివృద్ధిని గురించి ఎంత చెప్పినా ఎక్కువ కాబోదు. ఇండియన్ యూనియన్‌లోని మొత్తం పశుగణంలో నూటికి సుమారు ఎనిమిది వంతులు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నది. వ్యవసాయపు సరుకుల రవాణాలో, సేద్యం వగైరా వ్యవసాయపు పనులలో పశువుల శ్రమ విలువ, పాలు, పాలతో చేయబడే పదార్థాల విలువ, తోళ్ళు, ఎరువులు మొదలైన వాటన్నిటి మొత్తం విలువను చేర్చిన పక్షంలో ఆంధ్ర రాష్ట్రంలో పశువులవల్ల వచ్చే ఆదాయం సాలుకు 23 కోట్ల రూపాయలకు పైగానే ఉండగలదని అంచనా వేయబడింది.

వ్యవసాయానికి ఉపకరిస్తూ, పాడిని సమకూరుస్తూ రాష్ట్ర సంపదకు ఇంతగా తోడ్పడుతున్న పశుసంతతి అభివృద్ధికి జరుగుతున్న పనిమాత్రం అత్యల్పం. జాతీయ పాడి పరిశ్రమ పరిశోధనాలయం శంకుస్థాపన సందర్భంలో ప్రధాని నెహరూ మొన్న తన సందేశంలో పేర్కొన్నట్టు పశుపోషణ విషయంలో సిద్ధాంతరీత్యా భారతీయులు ప్రదర్శించేంతటి శ్రద్ధాభక్తులు బహుశా మరే దేశంలోనూ కానరావు. అయితే, వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో మాత్రం ఇండియావలె వెనుకబడిన దేశం ప్రపంచంలో మరొకటి లేదు. ఇండియాలోని పాలిచ్చే పశువుల సంఖ్యలో నూటికి ఆరు పశువులు మాత్రమే కెనడాలో వున్నవట. కాని, భారత దేశంలో ఉత్పత్తి అయ్యే పాలలో నూటికి 25 వంతులు కెనడా ఉత్పత్తిచేయగలుగుతున్నది. ఇతర దేశాల నాద్యశ్యాలు అవసరం లేకుండా పై కన్పడే ఉదాహరణ వల్లనే భారత ప్రధాని ప్రవచనం ఎంత సత్యమో గ్రహించవచ్చు.

పశువులకు మేపడానికి శాస్త్రీయమైన, పుష్టికరమైన ఆహారం లోపించడం, మేలుజాతి ఆబోతులు, దున్నలు చాలినన్ని లేకపోవడం, అంటు వ్యాధులు మొదలైన బాధ్యాల నుంచి పశువులను రక్షించడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం పశుసంతతి క్షీణదశకు ప్రధాన హేతువులుగా చెప్పబడుతున్నవి. వీటికన్నిటికీ ప్రజల దారిద్ర్యమే మూలకారణం కావచ్చు. అయినా, అజ్ఞానం, అలసత్వం ఈ రెండు కూడా కొంతవరకు పరిస్థితికి అడ్డుకునవని చెప్పక తప్పదు.

అనేక ప్రాంతాలలో పశువులకు చాలినంత దాణా దొరకకపోవడంచేత, లక్ష్యమైన కొద్ది ఆహారంలోనైనా పోషకపదార్థం చాలా స్వల్పం.

పశువుల చికిత్సా రాష్ట్రంలో వసతులు చాలా తక్కువ. సుమారు 25,000 పశువులకు ఒక వైద్యుడు అవసరమని ప్రభుత్వ అభిప్రాయం కాగా, పై లెక్కను ఆంధ్రదేశంలో పశు వైద్యుల సంఖ్య నూటికి 25 మించదట. పశువైద్యశాలలు పెద్ద ఎత్తున మాత్రమే నెలకొల్పబడి వుండడం వల్ల గ్రామసీమలలో వైద్య సహాయం అందుకోవడం కూడా బాధ్యాలు ప్రబలడానికి మరొక ముఖ్య హేతువు.

ఆంధ్ర పశువైద్య కళాశాల ప్రారంభోత్సవ సభకు అధ్యక్షత వహించిన మేజర్ మురారిగారు నుడివినట్లు ద్వితీయ పంచవర్ష ప్రణాళికలోని అభివృద్ధి పథకాల దృష్ట్యా ఆంధ్ర దేశంలో ప్రత్యేక పశువైద్య కళాశాలను స్థాపించి ఈ శాఖలో ఎక్కువమంది పట్టభద్రులను తయారు చేయడం సమంజసం.

దీనికి తోడు, ప్రజలలో పశుపోషణకు సంబంధించిన విజ్ఞానాన్ని విరివిగా వ్యాపింపజేయడం, పశుప్రదర్శనాలను ప్రోత్సహించడం ప్రభృతి విధాయకం. ఒంగోలు జాతిపశువులు ఇండియాలోనే కాక ఖండాంతరాలలో కూడా ప్రసిద్ధి వహించడంచేత వాటి అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు పుచ్చుకోగలదని విశ్వసిస్తున్నాము.

వలంటీరు శిక్షణ శిబిరాలు

కర్నూలుజిల్లా కలెక్టర్ ప్రబోధం

కర్నూలు, ఆగస్టు 10 — జాతీయ వలంటీరు శిబిరాలవల్ల విద్యార్థులలోను, రైతులలోను కూడా ఎంతో ఉత్సాహం కలిగి, శ్రమశిక్షణ, సేవాదర్శం ప్రాధాన్యతను వారు గుర్తించారని, దానివల్ల అన్ని రకాల అదికొత్త కార్యక్రమాలకు ప్రోత్సాహం కలగగలదని కర్నూలు కలెక్టరు మిస్టర్ సయ్యద్ అహ్మద్ గతరాత్రి ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం నుంచి ఉపన్యసిస్తూ చెప్పారు

ఈ శిబిరాలలో శిక్షణపొందినవారు మిలిటరీ సర్వీసులలో చేరాలన్న షరతు లేదని, కాగా ప్రజలలో సేవాభావాన్ని స్వయంసహాయ దృక్పథాన్ని వ్యాప్తిచేయడానికి అవి ఉద్దేశింపబడినవని అంటూ దేశంలో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగడానికి సుశిక్షితులైన పౌరుల అవసరం ఎంతైనా కలదని అన్నారు పంచాయతీ రాజ్యస్థాపన లక్ష్యాన్ని కార్యరూపంలో పెట్టడానికిగాను వలంటీరు శిబిరాలలో శిక్షణ పొందినవారు గ్రామ పంచాయతీల కార్యక్రమంలో హెచ్చు శ్రద్ధ చూపాలని కూడా మిస్టర్ సయ్యద్ మహమ్మద్ విజ్ఞప్తి చేశారు

(1 వ పేజీ తరువాయి)

గుంటూరు సమావేశంలో విరాళాలను యివ్వడానికి వాగ్దానంచేసిన వారిలో దిగువ పేర్కొన్నవారు కలరు

శ్రీయుతులు ఏ. ఎస్. కృష్ణ దేశరాజు రామారావు, మద్ది సుదర్శనం జె. కె. కుమారస్వామి, దాసరి వీరయ్య చౌదరి ఎం. వెంకటేశ్వరరావు, పి. వెంకటరత్నం, చేకూరి హనుమయ్య, పుట్టంరాజు శ్రీరాములు, గొగినేని నాగేశ్వరరావు, టి. ఎం. ఎస్. గాంధి చౌదరి, సులేమాన్ నాహెజ్, డి. నరసింహులు, డి. ఎస్. మూర్తిగార్లు

గుంటూరుకు ముఖ్యమంత్రి రాక

ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు నేటి ఉదయం బెజవాడనుంచి ఇక్కడికి వచ్చారు పొగాకు ఉత్పత్తిదారుల తరఫున సమర్పించబడిన స్వాగత పత్రాలకు సమాధానమిస్తూ, పొగాకు పరిశ్రమ అభివృద్ధికై ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నదని ఉత్పత్తిదారుల సమస్యలు సానుభూతితో పరిశీలింపబడగలవని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు చెప్పారు

ప్రారంభంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజెంట్ శ్రీ ఎన్ పి. నారాయణస్వామిగారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు యివ్వదలచిన వ్యక్తులకు నూటికి 90 రూపాయల చొప్పున అడ్వాన్సు యివ్వడానికి స్టేట్ బ్యాంక్ సిద్ధంగా వున్నదని ఆ మొత్తాన్ని 22 మూసవాయిదాలలో చెల్లించుకోవచ్చని పుంటుందని ప్రకటించారు

ఆ సందర్భంలో ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు మాట్లాడుతూ అప్పులో నూటికి 95 రూపాయలను అడ్వాన్సుగా యివ్వడానికి కూడా ఆంధ్ర బ్యాంకి వారు సంసిద్ధతను వ్యక్తపరచారని తెలిపారు.



ప్రజా-సోషలిస్టులనుంచి చీలి రాబోతున్న, వారికి కాబోతున్న నాయకుడు శ్రీ పి. వి. జి. రాజుగారు నిన్న కాంగ్రెస్‌ను అధిక్షేపిస్తూ ప్రసంగించారు

లిస్బన్ విధానంలో మార్పు వుండబోదట

పోర్చుగల్‌లో ప్రభుత్వ విధాన నిరసన

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి)

న్యూఢిల్లీ ఆగస్టు 9 — గోవాపట్ల పోర్చుగీసు విధానంలో ఎటి మార్పు జరగబోయే అవకాశం కన్పించడం లేదని 'క్రిస్టియన్ సైన్స్ మానిటర్' పత్రిక లిస్బన్ విలేకరి వ్రాస్తున్నాడు

గోవాలో విపరీత పరిస్థితులు ఏర్పడటానికి అక్కడ పోర్చుగీసు ప్రభుత్వపు "నియతృత్వపాలన"లోని లోపాలు కారణమని పోర్చుగల్‌లోని ప్రజాస్వామిక శక్తులు భావిస్తున్నట్టు కూడా ఆ విలేకరి తెలియజేస్తున్నాడు

గోవా ప్రజలకు మరికొంత స్వాతంత్ర్యమివ్వవలసిందని, మరికొంత బాధ్యత యివ్వవలసిందని విలేకరి సలహా యిచ్చాడు

గోవా ముఠాకు స్వయంనిర్ణయాధికారమివ్వవలసిందిగా 1931లో గవర్నర్ లోప్స్, 1946లో డిప్యూటీ మెలో యిచ్చిన సలహాను సాలజార్ ప్రభుత్వం త్రోసిపుచ్చిన విషయాన్ని ఆయన జ్ఞాపకపరిచాడు. పోర్చుగీసు ప్రభుత్వం భారతీయులపై సాగించబడిన అత్యాచారాలను జ్ఞాపకపరచి ఇప్పుడు గోవా సమస్యపట్ల పోర్చుగీసువారు ఆ విధంగానే ప్రవర్తించే ట్టు కనిపిస్తున్న దన్నారు.

చెన్నపురి నుంచి మొదటి జట్టు పయనం

గోవా సత్యాగ్రహంలో పాల్గొనడానికై

మద్రాసు, ఆగస్టు 10 — ఆగస్టు 15న గోవా సత్యాగ్రహంలో పాల్గొనడానికై వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ఆరుగురు వలంటీర్లు నిన్నరాత్రి బెంగుళూరు మెయిల్‌లో బయలుదేరి వెళ్లారు అనేక కార్మిక సంఘాలు సెంట్రల్ స్టేషన్‌లో వారికి ఘనంగా వీడ్కోలు యిచ్చినవి. నిన్న సాయంకాలం కోమలీశ్వరన్ పేటలో వారు సన్మానించబడినారు

నిన్న సాయంకాలమే లెజిస్లేచర్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో అనేక రాజకీయ పక్షాల ప్రతినిధులు వలంటీర్లకు వీడ్కోలు యిచ్చారు.

వలంటీర్ల పేర్లివి:

శ్రీయుతులు లక్ష్మణన్ (శివగిరి, కమ్యూనిస్టు), వీరామండి (దిండిగల్లు కమ్యూనిస్టు), కందస్వామి (మద్రాసు, కమ్యూనిస్టు), కాళిముత్తు, (మధుర, కమ్యూనిస్టు) షణ్ముగసుందరం (శివగిరి పి. ఎస్. పి) ఎమ్ వేలు (మధుర పి. ఎస్. పి)

వలంటీర్ల కృషి ఎలా-సాగవలెనని కోరుతూ తాకర పి. ఎరంగరాజులు నాయుడు శ్రీ పి. జీవానందం ప్రభృతులు ప్రసంగించారు

గోవాలో తిరిగి సత్యాగ్రహం

52 మంది వలంటీర్ల చే

గోవా సరిహద్దు ప్రాంతం, ఆగస్టు 9 — 52 మంది భారతీయులు కల ఒక దళం గోవా విమోచనోద్యమ సందర్భంగా సత్యాగ్రహం చేయడం నిమిత్తం నేటి మధ్యాహ్నం మజాలి సరిహద్దును దాటి గోవాలో ప్రవేశించినట్లు గోవన్ సమస్త కాంగ్రెస్ వర్గాలద్వారా తెలియవచ్చింది

లడ్వొకేట్ విహోహకర చర్య

బొంబాయి ఆగస్టు 9 — లారెన్స్ డోక్టర్ జోసఫ్ దిసౌజా అనే అడ్వొకేటు ఇండియాలో పోర్చుగీసు ప్రభుత్వం తరఫున గూఢచారి చర్యలు సాగిస్తున్నాడన్న ఆరోపణపై ఆయనను డిటెయిన్ చేస్తూ బొంబాయి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వు సక్రమమైనదని నేడు బొంబాయి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి శ్రీ దేశాయ్ తీర్పు యిచ్చారు

గయలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం

గయ, ఆగస్టు 7 — ఇండియా, గోవా

పట్టణ ప్రాంతాలలో ప్రసూతి వైద్య సహాయం

విస్తరింప జెయ్యాలని 35 పురపాలక సంఘాలకు ఆంధ్ర ప్రభుత్వం సూచన

గత సంవత్సరంలో 16 మునిసిపాలిటీలలో శిశు మరణాల సంఖ్య హెచ్చినట్టు ప్రకటన

కర్నూలు, ఆగస్టు 9 —

గత సంవత్సరంలో దాదాపు 16 మునిసిపాలిటీలలో శిశు మరణాల సంఖ్య హెచ్చిన దృష్ట్యా నిపుణులైన మంత్రసానులను, నర్సులను ఎక్కువ సంఖ్యలో నియమించడం ద్వారా వైద్య సౌకర్యాలను విస్తరింపజెయ్యాలని ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 35 పురపాలక సంఘాల పరిపాలనా నివేదికలను సమీక్షిస్తూ సూచించింది.

చీరాల, హిందూపురం మునిసిపాలిటీలలో శిశు మరణాల సంఖ్య పెరిగిందని, నెల్లూరు, నరసరావుపేట మునిసిపాలిటీలలో సంఖ్య తగ్గిందని ఆంధ్ర ప్రభుత్వం ప్రకటించింది.

పది మునిసిపాలిటీలలో ప్రసూతి సమయంలో తల్లుల మరణాల సంఖ్య కూడా హెచ్చిందని, కర్నూలు, అమలాపురం మునిసిపాలిటీలలో మరణాల సంఖ్య హెచ్చుగా వున్నదని పేర్కొనబడింది

ఆంధ్ర ప్రభుత్వం మునిసిపాలిటీల పరిపాలనా నివేదికలను సమీక్షిస్తూ చేసిన ప్రకటనలో ఇంకా దిగువ వివరాలు కలవు

మునిసిపాలిటీ ప్రాంతాలలోని చాల ఇళ్ళలో మరుగుదొడ్లు ఏర్పాటు చెయ్యబడలేదు కొన్ని కేసులలో పన్నులు వసూలు చెయ్యబడుతున్న ఇళ్ళలో కూడా మరుగుదొడ్లు ఏర్పాటు చెయ్యబడని ఇళ్ళు దాదాపు సగం వరకు కలవు ఇళ్ళ యజమానులు మరుగుదొడ్లను కట్టించేటట్టు చూడడానికి మద్రాసు ప్రజారోగ్య చట్టంలోని నిబంధనలను మునిసిపాలిటీ అధికారులు అమలు పరచాలి

మునిసిపాలిటీలు నడుపుతున్న ప్రాథమిక పాఠశాలలలో చాల వరకు అద్దె భవనాలలోనే యింకా నడుపబడుతున్నాయి మునిసిపాలిటీలు క్రమేణా ఆ పాఠశాలలకు స్వంత భవనాలను ఏర్పాటు చేసుకోవాలి అందుకోసం నాటికి అభివృద్ధి కార్యక్రమాల క్రిందగల సౌకర్యాలను వినియోగించుకోవాలి సానిక నాధనాలను వద్దిని యోగపరచాలి 8 మునిసిపాలిటీలలో ప్రాథమిక పాఠశాలలలోని విద్యార్థుల సంఖ్య కూడా పడిపోయింది ఇందుకేమైనా యోగ్యతగల బిడ్డలలో ఎక్కువ మందికి విద్యా సౌకర్యాలను కల్పించడానికి తగు చర్యలను తీసుకోవాలి కొన్ని మునిసిపాలిటీలు నిర్వహించిన సెకండరీ స్కూల్స్ నుంచి స్కూల్ ఫైనల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులలో తక్కువమంది ఉత్తీర్ణులైన దృష్ట్యా పాఠశాలలలో బోధనా ప్రమాణాన్ని హెచ్చించడానికి తగు చర్యలను తీసుకోవాలి

చాల మునిసిపాలిటీలలో 1953-54వ సంవత్సరంలో పన్నుల వసూళ్ళు అసంతృప్తికరంగా వున్నాయి అత్యవసర పథకాలను నిర్వహించే నిమిత్తం రాబడులను అభివృద్ధి పరచుకోడానికి గల అవకాశాలను గురించి పరిశీలించాలి మునిసిపాలిటీలు తమ ప్రాంతాలలో సీటీసర్వేలు, డ్రెయినేజి స్కీములను అమలుపరచడానికి పూనుకోడం అత్యవసరం.

నాతి శ్రోద్యమంలో ఆత్మబలిదానం చేసిన వారి సంస్మరణాం నేడిక్కడ జరిగిన సంరంభంలో సభలో, దాదాపు 5,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు

"గోవా ఇండియాలో విలీనం కావాలి"

గోవనుల అభిమతం పై బ్రిటిష్ పరిశీలకుని వివరణ

లండన్, ఆగస్టు 9 — గోవాలో రిఫరెండం జరిపితే నూటికి 87 మంది గోవా ఇండియాలో విలీనం కావడానికే వోటు వేయగలరని ఈ సంవత్సరారంభంలో గోవాలో పర్యటించిన మిస్టర్ నికోలస్ వాల్సన్ అనే బ్రిటిష్ పరిశీలకుడు "జెమ్స్" పత్రికలో "లేఖలు" శీర్షికలో పేర్కొన్నాడు

భారతీయ విలేకరులకు "వీసా"ల నిరాకరణ

న్యూఢిల్లీ ఆగస్టు 9 —

గోవా సందర్శించడానికి న్యూఢిల్లీలోని బ్రిటిష్ అమెరికన్ విలేకరులకు అనుమతి యిచ్చిన పోర్చుగీసు అధికారులు ఇంతవరకు తొమ్మిదిమంది భారతీయ విలేకరులకు "వీసా"లు నిరాకరించినట్లు ప్రతినిధి ఒకరు నేడిక్కడ వెల్లడించారు.

నందికొండ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు

ప్లానింగ్ కమిషన్ సూచనకు ఆంధ్ర, హైదరాబాద్ ప్రతినిధుల విముఖత

విజయవాడ, ఆగస్టు 9 — నందికొండ ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీరు నియామకం ప్రాజెక్టు కార్యక్రమం కొనసాగడంలో నూతన సమస్యగా ఏర్పడిందని తెలుస్తున్నది.

ప్లానింగ్ కమిషన్ ఈ సందర్భంలో ఇద్దరు ఇంజనీర్లను ఆంధ్ర, హైదరాబాద్ ప్రభుత్వాలకు సూచించిందట వీరిద్దరు భాక్రానంగల్ ప్రాజెక్టులో పనిచేసినవారట.

ఈ ఇంజనీర్లకు బ్యారేజీలు కట్టడంలోగాని, సున్నంరాయి కట్టడపు డాముల విషయంలో గాని అనుభవంలేదు గనుక వీరి నియామకం నందికొండ ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పడదని నందికొండ కంట్రోలు బోర్డులోని ఆంధ్ర హైదరాబాద్ సభ్యులు ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో తెలియజేశారట.

ప్లానింగ్ కమిషన్ సూచించిన ఇంజనీర్లను నియమించే పక్షంలో డాము నిర్మాణం సిమెంటు కంకరతో జరుగవలసి వుంటుందని, దీని ఫలితంగా ప్రాజెక్టు అంచనాలను సవరించవలసి వస్తుందని, దీనితో ఖర్చు హెచ్చు కావడమేకాక, విదేశాల నుంచి 10 కోట్ల రూపాయల విలువగల యంత్రసామగ్రి తెప్పించుకోవలసివుంటుందని, దీనితో నిరుద్యోగం హెచ్చు కావడం, ప్రాజెక్టు పని ఆలస్యంగా ప్రారంభం కావడం సంభవమని ఆంధ్ర, హైదరాబాద్ సభ్యుల అభిప్రాయపడ్డారట.

ఇటీవల నందికొండ ప్రాజెక్టుబోర్డు సమావేశమైనప్పుడు చీఫ్ ఇంజనీరు నియామకంపై నిర్ణయం వాయిదా వెయబడడం పాఠకులకు విదితమే

కృష్ణాజిల్లాలో ముడి ఇనుము

నందిగామ తాలూకాలో 5 లక్షల టన్నులవరకు లభ్యం కాగలదని భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా

కర్నూలు, ఆగస్టు 9 —

కృష్ణాజిల్లా నందిగామ తాలూకాలోని కొంత భాగంలో దాదాపు అయిదు లక్షల టన్నులవరకు ముడి ఇనుము లభ్యం కాగల అవకాశం కలదని, భూమిపై భాగపు పరిశీలనలనుబట్టి తెలుస్తున్నది.

నందిగామ తాలూకాలోని కొన్ని భాగాలలో సహా కృష్ణాజిల్లా పశ్చిమప్రాంతాలలో దాదాపు 270 మైళ్ళవరకు భూగర్భ పరిశోధనలను ఇండియా ప్రభుత్వానికి చెందిన మిస్టర్ మహమ్మద్ ఘియాఉద్దీన్ జరిపారు. ఆయన తన నివేదికలో, జగ్గయ్యపేటకు వాయువ్యంగా సెరి మహమ్మద్ పేటకు ఉత్తరంగాను, ఈశాన్యంగాను అక్కడక్కడ "హెమటైట్" పైకి కనిపించడాన్ని తాను చూచినట్లు పేర్కొన్నాడు. "పరిశీలనకు జరిపి చూడగా ఈ ముడి ఇనుము నుంచి రకానికి చెందినదనే తెలింది పైకి కనిపిస్తున్న నూచనలను బట్టి, ఈ ప్రాంతంలో దాదాపు అయిదు లక్షల టన్నుల ముడి ఇనుము లభించగలదని చెప్పుకోవచ్చు వివరంగా పరిశీలనలు జరిపినప్పుడు కాని, మొత్తం ఎంత ఇనుము లభ్యం కాగలదో చెప్పలేము

వేల్పూరి, కట్టుబడిపల్లి ప్రాంతంలో సున్నపురాయియొది, ఎన్నని ముడి ఇనుము పొర కూడా కానవచ్చింది. దానిని పరిశీలించి చూడగా నాసి రకానికి చెందినదిగా తెలియవచ్చిందని కూడా ఆయన వివరించాడు

అప్రోప్రియేషన్ బిల్లుకు గవర్నరు ఆమోదముద్ర

కర్నూలు ఆగస్టు 10 — ఆంధ్ర అసెంబ్లీ ఆగస్టు 5వ తేదీన ఆమోదించిన ఆంధ్రా అప్రాప్రియేషన్ బిల్లు (1115) గవర్నరు ఆమోదాన్ని పొందింది 1955-56 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర నిధినుంచి 67,10,36,500 రూపాయలకు మించకుండా ఖర్చులు చెయ్యడానికి ఈ చట్టం అవకాశం యిస్తుంది

సోమశిల ప్రాజెక్టు

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చడం తథ్యమట

విజయవాడ ఆగస్టు 9 — పెన్నా నదికి ఉద్దేశిస్తున్న సోమశిల ప్రాజెక్టు, ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చడం సంభవం కాగలదని నేడిక్కడ విశ్వసనీయంగా తెలియవచ్చింది ఈ ప్రాజెక్టుకు 25 కోట్ల ఖర్చు కాగలదని అంచనా వేస్తున్నారు దీనికింద 10 లక్షల ఎకరాలు సాగులోకి రాగలవని, 15 వేల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కాగలదని అంచనా వేస్తున్నారు నెల్లూరుజిల్లా ప్రజలు చిరకాలంగా ఈ ప్రాజెక్టుకోసం ఆందోళన చేస్తున్నారు (మ. వి.)

గొల్లపల్లిగ్రామం అగ్నిబాధితులకు సహాయం

కర్నూలు, ఆగస్టు 9 — కృష్ణా జిల్లా నూజివీడు తాలూకా గొల్లపల్లిలో జూన్ 6వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపడిన వారికి, గృహ నిర్మాణానికి అప్పుగా యివ్వడానికి ఆంధ్రప్రభుత్వం 11,130 రూపాయలు అప్పును మంజూరు చేసింది ఇదికాక ఉచితంగా ఇండ్ల స్థలాలు ఏర్పాటుచేయడానికిగాను మరి 4,933 రూపాయలను మంజూరు చేసిందిగూడా.

పాకిస్థాన్ మంత్రివర్గం

రాలిపోనున్న?

కరాచీ ఆగస్టు 9 — పాకిస్థాన్ రాజ్యాంగ పరిషత్తులో ముస్లింలీగ్ పార్టీ నాయకునిగా చౌదరి మహమ్మద్ ఆలీ ఎన్నికైన సందర్భంలో ఎక్కువ సభ్యులను పొందిన నాయకత్వంలో ప్రస్తుత మంత్రివర్గం పడిపోయే ప్రమాదం కనిపిస్తున్నది

ఒకటి రెండు రోజుల్లో గవర్నర్-జనరల్ మేజర్ జనరల్ ఇస్కందర్ మీర్జా ముస్లింలీగ్ పార్టీ నాయకుని సహకారానికి ప్రధానమంత్రి పదవిని ఒప్పజెప్పవచ్చునని తెలుస్తున్నది

ప్రధాని మహమ్మద్ ఆలీ బోగ్రా వెంకటొల్లిగా దానికి ఒక వైపు అవామీలీగ్ నాయకుడు సుహ్రావర్దీని ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ముస్లిం లీగ్ పార్టీ నాయకుడు చౌదరీ మహమ్మద్ ఆలీయే నూతన ప్రభుత్వ స్థాపనకు — సుహ్రావర్దీ చేరని నేపథ్యంలో ఆయనను వదిలి పెట్టి — ఆహ్వానించబడతాడని తెలుస్తున్నది

నేటి వుదయంనుంచి కరాచీలో రాజకీయపు సంప్రతింపులు, చర్చలు, రాయబారాలు తీవ్రంగా సాగుతున్నవి. యునైటెడ్ ఫ్రంట్ నాయకుడు మిస్టర్ ఫజలుల్ హక్ ప్రధాని మహమ్మద్ ఆలీని, యాక్టింగ్ గవర్నర్-జనరల్‌ను చూశారు ఆ సందర్భంలో చౌదరి మహమ్మద్ ఆలీకూడా వున్నాడు తన పార్టీ ముస్లింలీగ్‌తో సహకరిస్తుందని హక్ తెలియజేశారు

పశ్చిమ రాజ్యాంగ నిర్మాణసభ సమావేశంలో చర్చకు వచ్చే పశ్చిమ పాకిస్థాన్ ఏకీకరణ బిల్లును నూతన పార్టీ సమర్థిస్తుందని, దీనికి బదులుగా ముస్లిం లీగ్ పార్టీ రాజ్యాంగం మరాయిదాలో ప్రాంతీయ స్వయంనిర్ణయాధికారం హక్కును చేర్చడానికి హామీ ఇచ్చిందని హక్ పశ్చిమ పాకిస్థాన్ నాయకులతో అన్నాడు

మధ్యాహ్నం యాక్టింగ్ గవర్నర్-జనరల్ సుహ్రావర్దీని పిలిపించాడు ఆయన వెంట అవామీ లీగ్ పార్టీ వర్కర్లు కూడా వెళ్ళారు మంత్రివర్గం నిర్మించే కాలం సుహ్రావర్దీకి ఇవ్వగలిగితే కొందరు ప్రభుత్వ సభ్యులు కూడా సుహ్రావర్దీ ప్రభుత్వ సమర్థిస్తారని వారు గవర్నర్-జనరల్ తెలియజేశారు

సాయంకాలం ఫజలుల్‌హక్, హిందూ పులతోసహా ఆయనవర్గీయులందరు గవర్నర్ జనరల్ వద్దకు రాయబారంవెళ్ళి, తాము యునైటెడ్ ఫ్రంట్‌నుంచి విడిపోమని మూలకంగా తెలియజేశారు.

ఫ్రంట్ సభ్యుల పట్టు సడలింపు

ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరి క్రింది పేర్కొన్న విధంగా తెలుపుతున్నాడు:

అవామీ లీగ్ నాయకుడు సుహ్రావర్దీ కక్షలో మంత్రివర్గం ఏర్పడడం తప్పదని అయితే అంగీకరించి పనిచేయడానికి ఫ్రంట్ వర్గాలవారు అంగీకరిస్తున్నట్టు, సుహ్రావర్దీ పట్ల వైముఖ్యం సడలినట్టు తెలుస్తున్నది.

అణుశక్తి

(1 వ పేజీ తరువాయి)

రోజులలో తిరిగి తమ తమ పనులలో ప్రవేశించారనీ, వీరి రక్తంలోని వివిధ రకాల కణాలు 20 మాసాలకు యథాపూర్వ ఆరోగ్య పరిస్థితికి వచ్చాయనీ వీరు వివరించారు

రేడియో ధార్మిక శక్తి సోకిన వెంటనే ఈ రోగులను పరిశీలించగా వారి బుద్ధిబలం ఏమీ తగ్గలేదని తేలిందనీ తరువాత దఫదఫాల చేసిన పరీక్షలలో కూడా వారి బుద్ధిబలం యథాప్రకారంగానే వున్నదనీ వీరు వివరించారు ఈ ప్రమాదం ఎక్కడ జరిగినది మాత్రం వీరు తెల్పలేదు,

నెవడాలోని లాస్ ఆల్మాస్ పరిశోధనాగారంలో వెరొక యిద్దరు ప్రమాదవశాత్తు రేడియో ధార్మికశక్తి సోకగా మరణించారని కూడా వారు తమ నివేదికలో తెలియజేశారు.

సోవియెట్ డాక్టర్ల నివేదిక

పరమాణుశక్తి కర్మాగారంలో పనిచేస్తున్న ఇద్దరు పనివాళ్ళు ప్రమాదవశాత్తు రేడియో ధార్మికశక్తికి గురిఅయినారనీ, అందుచేత తత్ఫలితంగా వారికి కలిగిన వ్యాధులను డాక్టర్లు నయం చేశారనీ ఇద్దరు సోవియెట్ డాక్టర్లు తమ నివేదికలో వివరించేశారు

ఈ యువకులిద్దరు వెంటనే ఆస్పత్రికి చేర్చబడ్డారనీ, ధార్మికశక్తి సోకిన కొద్ది నిమిషాలకే వారు తమకు చాలా నీరసంగా వున్నదని, నిద్రవస్తున్నదని, తలనొప్పి విపరీతంగా వున్నదని అన్నారని వివరించారు వీరికి ఆకలి నశించి, క్రమంగా వాంతులు ఎక్కువైనవట. వీరిలో మొదటివానికి చికిత్సచేయగా మూడు రోజులు గడిచేసరికి అతనికి తిరిగి ఆకలి పుట్టి, క్రమంగా కోలుకుంటూవుండగా 24 రోజులు గడిచినపిమ్మట వ్యాధి ఆకస్మికంగా తిరగబెట్టి మూడు డిగ్రీలవరకు జ్వరం రావడం మొదలుపెట్టినదట, పండ్లుకదిలి జుట్టు వూడిపోయి, గుండె నీరసించినదట. కాని, మరొక ఇరవైరోజులపాటు చికిత్స పొందినపిమ్మట అతను పూర్తిగా ఆరోగ్యాన్ని పొందాడట మూడు మాసాలు పూర్తిఅయినపిమ్మట ఆస్పత్రినుంచి విడుదల చేశారట

మద్రాసు ట్రాంవే వివాదంలో తీర్పు

బొంబాయి, ఆగస్టు 9 — మద్రాసు ట్రాంవే కంపెనీ రిజర్వు నిధిలో వాటా పొందడానికి కార్మికులకు హక్కు లేదని నేడిక్కడ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు చెందిన స్పెషల్ బెంచివారు తీర్పు యిచ్చారు

ఏప్రిల్ నుంచి చెల్లించవలసిన బోనసు కార్మికులకు చెల్లింపవలసిన మొత్తం పెంచబడింది

మద్రాసులోని స్పెషల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ చెప్పిన తీర్పుపై మద్రాసు ట్రాంవే కంపెనీ మేనేజిమెంటు ఇండియన్ యూనియన్ దాఖలు చేసిన అప్పీలు పైటి అప్పీలుపై ఈ నిర్ణయాలు ప్రకటించబడ్డాయి.

సంగ్రహ ప్రకటనలు

టెండరు నోటీసు

[illegible] పంచాయతీ [illegible] 1 వ తేదీ [illegible] టెండర్లు [illegible] రు 300/- [illegible] తెలుసుకొనవలెను.

[illegible]
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
[illegible] (గుంటూరు జిల్లా), [illegible]

కావలెను

ఎస్. ఎస్. ఎల్. సి. [illegible] తెలుగు [illegible] వ్రాయండి.

ప్రకటన

[illegible] 3,300 [illegible] 23, 15 1 & [illegible] పూర్తి వివరాలకు [illegible]

[illegible], అంబాలా కె

[illegible] కాంటాక్ట్, [illegible] హిందుస్థాన్ [illegible] (వాయుండే ఆంధ్ర [illegible]), 115 ఎ, [illegible] బజార్, మద్రాసు ఫోన్: 55315

టెండరు నోటీసు

యీ క్రింద కనబరచిన [illegible] 19-8-55 తేదీ సాయంత్రం 4-0 గంటల వరకు గుడిగాల పంచాయతీ [illegible] సీల్డు కవరు టెండర్లు [illegible] ప్రతి టెండరు దారు రు. 200 డిపాజిట్టు చెల్లించవలెను. టెండర్లు 4-30 గంటలకు ఆ దినమే [illegible] తెరువబడును. ఎక్కువ టెండరుదారునికి ఇవ్వబడును. ప్రతి టెండరుదారు ఒక [illegible] టెండర్లు పంచాయతీవారి [illegible] 10 శాఖల నుండి కావలసిన [illegible] సంపూర్తిగా [illegible] చేయవలెయును.

1 వ భాగము:- 1 కొటప్పకొండ [illegible] రు 250/-, 2. పసుమూరువారి వీధి— 150/-, 3 లలితానందకోడ్డు—400/-, జంపాలవారి బజారు—150, 5. నెం 1 [illegible] వారి బజారు రు 200/-, 6 [illegible] కొమ్మినేనివారిబజారు రు 300/-, నెం 1 రు చింతపు నేని వెంకయ్యగారి బజారు రు 250/-, 8. నెం 2 రు చింతపు నేని వెంకయ్యగారి బజారు 110/-, 9 [illegible] రు 110/-, 10 [illegible] బజారు రు 310/-, 11 కొంగరవారి బజారు రు 100/-, 12 నెం 2 రు కొంగర వారి బజారు రు 210/-, 13 [illegible] కాల్వ రోడ్డు—రు 90/-, 14 నెం 2 రు [illegible] కాల్వరోడ్డు రు 16/-, 15 [illegible] బజారు రు 820/-, 16 [illegible] వారివీధి రు 105/-, 17. బోడె పూడివారివీధి రు 490/-, 18 [illegible] వారివీధి రు 260/-, 19 నెం 3 రు బోడె పూడివారివీధి—రు 13/— (మొత్తం రు 4640/-).

2 వ భాగము:— 20 చింతపు నేనివారి గల్లీ రు 290/-, 21. [illegible] వారిగల్లీ రు 175/-, 22. విశాల [illegible] బజారు రు 465/-, 23 నెం 2 రు కొంగరవారి బజారు రు 280/-, 24 విశ్వబ్రాహ్మలవీధి—రు 460/-, 25. జంపాలవారి [illegible] రు 120/-, 26 [illegible] వారిబజారు రు 25/-, 27. ముత్యాలవారిబజారు రు 250/-, 28 కొంగరవారిబజారు రు 100/-, 29 [illegible] గడ్డవారిబజారు రు 875/-, 30. మాదిగ కూల జాయింటురోడ్డు రు 330/-, 31 [illegible] వారిబజారు రు 100/-, 32. రావూరి వారి బజారు రు 50/-, 33 [illegible] వారి బజారు రు 50/-, 34. [illegible] వారిరేవు రు 40/-, 35. [illegible] వారిరేవు రు 28/-, 36 [illegible] బజారు రు 30/-, 37. నాలుగు [illegible] 8 [illegible] రు 244-3-4, 38 [illegible] రు 500/- (మొత్తం రు 4637-3-4). 3 వ భాగము [illegible] బావుల మిగిలిన పని ఎద్ది మేటు రు 480/—

జి. యే. ప్రకాశరావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు,
[illegible] పంచాయతీ, గుడిగాల

శ్రీ దాగంటి సోమేశ్వరరావుగారి మృతి

మార్టేరు, ఆగస్టు 8—సాంఘిక ప్రముఖ వైద్యులు శ్రీ దాగంటి సోమేశ్వరరావుగారు ఈ నెల 6 వ తేదీని హృద్రోగంవల్ల ఆకస్మాత్తుగా మృతి చెందారు.

ఈయన చాలాకాలం జిల్లా కాంగ్రెసు సభ్యులుగాను, వెంగలేరు పంచాయతీ అధ్యక్షులుగాను పనిచేశారు.

ఈయనకు తండ్రి, భార్య, నలుగురు కుమార్తెలు కలరు.

ఈయన మృతికి సానుభూతి చిహ్నంగా మార్టేరులోని కాఫీహోటళ్ళు, బజారు కొట్లు తదితరములైన యావత్తు వర్తక సంఘాలు మూసివేశారు.

టన్ను యురేనియం 10 లక్షల టన్నుల బొగ్గుతో సమానం

బ్రిటిష్ శాస్త్రజ్ఞుని అంచనా

[illegible] ఆగస్టు 11—[illegible] టన్ను యురేనియం 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగల శక్తిని కలిగి ఉంటుందని [illegible] ఎర్ల్ [illegible] చెప్పారు.

1975 నాటికి బ్రిటన్లో పరమాణుశక్తి [illegible] బొగ్గు [illegible] పెరుగుతుందని ఆయన అన్నారు.

1960-1975 మధ్య బ్రిటన్ 12 పరమాణుశక్తి స్టేషన్లను నిర్మించాలనుకున్నారు.

ప్రజనన శక్తి

తీవ్రమైన రేడియో ధార్మిక శక్తి యుక్తమైన ద్రవ్యాలతో [illegible] ప్రయోగాలు, పరిశోధనలు [illegible] ప్రజననశక్తిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కోవలసివున్నదని [illegible] పేర్కొన్నాడు.

తీవ్రమైన రేడియో ధార్మిక శక్తి తాకిడికి ఒక్కసారి మాత్రం గురికావడం కంటె కొంచెం కొంచెంగా అనేకసార్లు దాని తాకిడికి గురి కావడం ఎక్కువ ప్రమాదకరమని ఆయన అన్నాడు. జంతువులపై జరుగుతున్న ప్రయోగాలవల్ల ఇది రుజువవుతున్నదన్నాడు.

ఈ ప్రయోగాలద్వారా, ఒకసారి రేడియో ధార్మిక శక్తి తాకిడివల్ల ప్రజననశక్తి తాత్కాలికంగాను, అనేకసార్లు తాకిడివల్ల శాశ్వతంగాను పోయినట్టు తెలుస్తున్నదన్నాడు.

పరమాణు విజ్ఞాన సర్వస్వం

పరమాణుశక్తిని గురించిన అన్ని విషయాలతోను కూడిన విజ్ఞాన సర్వస్వం ప్రచురణను అమెరికా నేడు అణుశక్తి సమావేశం ప్రతినిధులందరికి అందజేసి వారిని ఆశ్చర్యచకితుల్ని చేసింది.

అమెరికాలో అణుశక్తి పరిశ్రమను సంబంధించిన అన్ని వివరాలు, చిత్రపటాలతో సహా ఈ విజ్ఞాన సర్వస్వంలో పొందుపరచబడ్డాయి. ఈ సర్వస్వం ఎనిమిది భాగాలుగా వున్నది.

నిన్న నే అమెరికా మేలిరకం యురేనియం మా మూ లు ర క ం యురేనియం మెటల్, హెవీవాటర్ ద్రవ్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చెయ్యడానికి "ప్రైసిలిస్టు"ను ప్రకటించి వున్నది. నేడు తన పరిశోధన ఫలితాలన్నిటినీ ఈ విధంగా ప్రపంచానికి అందజేసింది.

బ్రిటన్ ముందడుగు

అణుశక్తిని పరిశ్రమలకు వినియోగించడంలో ప్రపంచంలోని తక్కిన అన్ని దేశాలకంటె బ్రిటనే ముందున్నదని ఈ సమావేశంలో పాల్గొంటున్న వారంతా అంగీకరిస్తున్నారు.

వచ్చే యిరవై సంవత్సరాల తర్వాత బ్రిటన్లో ప్రతి పరిశ్రమా పరమాణుశక్తితోనే నడపగలదని బ్రిటిష్ విజ్ఞానులు పేర్కొంటున్నారు.

పరమాణుశక్తి పరిశ్రమలనుంచి విడుదలయ్యే రద్దు, అది ఏ రూపంలోవున్నా, రేడియో ధార్మికశక్తికలదై వుండగలదని, దాని తాకిడికి గురికాకుండా ప్రజలను అనేకవిధాల కాపాడవలెనని మిస్టర్ వాల్ట్ [illegible] పేర్కొన్నాడు. ఈ సమస్యను ఎదుర్కోడానికి అంతర్జాతీయ సహకారం అవసరం అన్నాడు.

ధరల పోటీ

సంప్రదాయ సిద్ధంగా ఉత్పత్తి అవుతున్న శక్తికీ పరమాణుశక్తికీ మధ్య అప్పుడే ధరల పోటీ ప్రారంభమయిందని ఈ సమావేశం కార్యదర్శి మిస్టర్ వి [illegible] పేర్కొన్నాడు.

వచ్చే 50 సంవత్సరాలలోను ప్రతి దేశమూ తన ఆర్థికాభివృద్ధి ప్రణాళికలకు పరమాణుశక్తిని వినియోగించుకో వలసిన అవసరం ఏర్పడుతుందని ఆయన అంచనా వేశాడు.

బొగ్గు పెట్రోలు మొదలైన ద్రవ్యాలు తరిగి పోయే కొలదీ వాటి ధరలు పెరగగలవని, పరమాణుశక్తి ఉత్పత్తి ఖర్చు తగ్గే కొలదీ దాని ధర తగ్గగలదని ఆయన అన్నాడు.

హైడ్రోజన్ బాంబు శక్తి

వచ్చే రెండు దశాబ్దాలలోను హైడ్రోజన్ బాంబు శక్తిని స్వాధీనం చేసుకోడానికి కృషి జరగగలదన్న డాక్టర్ భాభా జోస్యం ఇక్కడ తక్కిన అన్ని విషయాల కంటె ఎక్కువ ప్రాధాన్యం వహించింది.

ఇక్కడగల అన్ని పత్రికలు కూడ ఈ విషయానికే అధిక ప్రాధాన్యమిచ్చి, మొదటి పేజీలలో పెద్దగా ప్రకటించాయి.

చాల పత్రికలు ఈ విషయాన్ని గురించి సంపాదకీయాలు వ్రాశాయి.

కొత్త జాయింటు స్టాక్ కంపెనీలు

న్యూఢిల్లీ, ఆగస్టు 9—ఇండియా ప్రభుత్వం గత మార్చి నెలలో అంతరించిన మూడు నెలల లోను కొత్తగా 20 కంపెనీలను 21 కోట్ల 9 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించడానికి రైసెన్సులు యిచ్చింది. వీటిలో పదికోట్ల పెట్టుబడిని కలిగిన నిసి కోన్ కార్పొరేషన్ లిమిటెడ్ పెద్దదిగావుంది. రాజస్థాన్ ఉద్యోగ లిమిటెడ్‌కు మూడు కోట్లు, ది భారత్ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌కు 125 లక్షలు, ఆస్సాం జనపనార మిల్లులకు రెండు కోట్లు, సౌరాష్ట్ర [illegible] కోటిన్నర రూపాయల పెట్టుబడి [illegible] కూడా.

18 [illegible] కంపెనీలు 39 [illegible] 15 లక్షల రూపాయల పెట్టుబడి [illegible] ప్రభుత్వం [illegible] 41 [illegible] కంపెనీలు [illegible]



ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న సూడాన్ సైనికాధికారులు గత శనివారం నాడు ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూను కలుసుకున్నప్పటి ఫోటో

తటస్థ రాజ్యాల పరిశీలక సంఘంపై దక్షిణ కొరియా ప్రదర్శకుల దాడి

—అమెరికన్ సైనికులతో సంఘర్షణ

సోల్, ఆగస్టు 9— ప్యూసాన్ రేవు రేవులో బసచేసివున్న తటస్థ రాజ్యాల పరిశీలక సంఘంపై దాడి జరపవచ్చిన 4,000 మంది ప్రదర్శకులతో అమెరికన్ రక్షణ సైనికదళాలు సంఘర్షణ పడినట్లు వేలాదిగా దక్షిణ కొరియన్ కమ్యూనిస్టు వ్యతిరేక ప్రదర్శకులు ఆ సంఘం కార్యాలయాన్ని చుట్టుముట్టారు.

తిరిగి దౌర్జన్యం ప్రజ్వరిల్లితే తుదిసారిగా ఉపయోగించడానికి అమెరికన్ సైనికులు రైఫిళ్ళు, బయనెట్లు, మరతుపాకులతో సిద్ధంగా వున్నారు.

సోల్‌లోని పాశ్చాత్యరాజ్యాల రాయబారులు ముగ్గురు నేడు దక్షిణ కొరియన్ అధికారులతో మూడుసార్లు సమావేశం జరిపారు. అయితే వారి సంప్రతింపుల ఫలితం అధికారపూర్వకంగా ప్రకటించబడలేదు.

ప్రదర్శకులు పరిశీలకసంఘ కార్యాలయంపై విరుచుకుపడడానికి నేడు యత్నించినపుడు అమెరికన్ సైనికులు బాష్పవాయువు ప్రయోగించి వెనుకకు నెట్టివేశారు.

సంఘంలోని కమ్యూనిస్టు రాజ్యాల సభ్యులు గూఢచారి చర్యలు జరుపుతున్నారని కొరియా నుండి వెలివేశారు.

శనివారంలోపుగా దక్షిణ కొరియానుంచి వెళ్ళిపోవలసిందన్న 'అల్టిమేటమ్'ను దక్షిణ కొరియన్ ప్రభుత్వం రేపు తిరిగి అందజేయనున్నారు.

పరిశీలక సంఘంలోని పోలిష్, చెక్, స్విస్, స్వీడిష్ సభ్యులు నేడు సమావేశమై తమ కర్తవ్యాన్ని గురించి చర్చించుకొంటున్నారు.

"పరిశీలక సంఘం ఉపసంహరణ విషయంలో మేము చెప్పినంత ఈసారి చేసి తీరుతాము" అని ఒక ఉన్నత దక్షిణ కొరియన్ ప్రభుత్వోద్యోగి నేడు అన్నాడు.

దక్షిణ కొరియన్ ప్రధాన మంత్రి మార్షల్ లెఫ్టినెంట్ జనరల్ వాన్‌యంగ్ ఫోక్ 1954 జూన్‌లోనే తటస్థ రాజ్యాల పరిశీలక సంఘం ఉపసంహరించబడాలని ఉత్తరువు చేశాడు.

'ఈ సంవత్సరారంభంలో ఒక వారంలో సంఘం దక్షిణ కొరియానుంచి వెళ్ళిపోవాలని 'అల్టిమేటమ్' అందజేశారు.

క్రిందటి ఆదివారం సంఘానికి తుది అల్టిమేటమ్ అందజేయబడింది. అల్టిమేటమ్‌ను అమలుజరపడానికి అన్ని సన్నాహాలు పూర్తి చెయ్యబడినవని ఉన్నత దక్షిణ కొరియన్ సైనికోద్యోగులు పత్రికా విలేకరులతో అన్నారు.

దక్షిణ కొరియనుల పరిశీలక సంఘంపై జరుగుతున్న విద్వేషాన్ని బాహాటంగా ప్రదర్శించనారంభించిన పిదప సభ్యులు మిలిటరీ పోలీసుల రక్షణలో వేరమవిధుల ను నిర్వర్తిస్తున్నారు. పోలిష్, చెక్ సభ్యులు ఎప్పుడు హెలికాప్టర్ లేక తేలిక విమానాలనే ఉపయోగిస్తూ వుంటారు.

శాంతియుతంగా తమ ప్రజలు ప్రదర్శన జరిపిన సందర్భంలో అమెరికన్ సైనికులు బలప్రయోగానికి పూనుకోవడం నివారకరమని దక్షిణ కొరియన్ విదేశాంగ మంత్రి చూ చుంగ్ హ్వాన్ అన్నాడు.

శనివారం అర్ధరాత్రి లోపుగా పరిశీలక సంఘం సభ్యులు వెళ్ళిపోకపోతే జరిగే సంఘర్షణలకైనా తన ప్రభుత్వం బాధ్యత వహించదు. కమ్యూనిస్టులు త్వరలోనే కొరియా ముట్టడికి దిగవచ్చు. ఈ ప్రమాదకర పరిస్థితి దక్షిణకొరియన్ ప్రభుత్వం యిక సహించజాలదు అని కూడా ఆయన అన్నారు.

క్రిందటి శనివారంనాడు స్టాలిన్‌గ్రాడ్, మాస్కోల మధ్య కొరానెజ్‌లో కూలిన విమానం శకలాల పెద్ద భాగాలు మాస్కోలోని, నార్వే ఛార్జి డి ఎఫెయిర్స్ వచ్చి చూడకముందే తీసుకుపోవడినవని ఆయన ప్రకటించి [illegible] అయితే, విమాన [illegible] శకలాలను [illegible] 19 [illegible] విమానం [illegible] పాలకులకు పరిచిస్తే.

ఇండియానుంచి బర్మాచే బుణం సేకరణ?

ఢిల్లీకి ప్రభుత్వ ప్రతినిధి పయనం

రంగూన్, ఆగస్టు 8—బర్మా వాణిజ్యాభివృద్ధి శాఖామంత్రి మిస్టర్ ఎమ్ రషీద్ "ప్రభుత్వపు అత్యవసర కార్యం"పై న్యూఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఈ నెల [illegible] రోజుల భారత రాజధానిలో వుండి, ప్రధాని పండిట్ నెహ్రూను, ప్రభుత్వ ముఖ్య అధికారులతోను చర్చలు జరుపుతారట. అయితే ఏ విషయంపై చర్చిస్తారనేది చాలా రహస్యంగా వుంచబడుతున్నది.

బర్మా ఇప్పుడు ఆర్థికంగా చాలా చిక్కులలో వున్నదని, వాటి అధిగమించడంలో ఇండియా ప్రభుత్వం సహాయం కోరుతుందని లోగడ పత్రికలు ప్రకటించినవి. మిస్టర్ రషీద్ ఢిల్లీ యాత్రకు దీనికి సంబంధం లేకపోలేదని అంటున్నారు.

1955 జూన్‌లో బొగ్గు ఉత్పత్తి

న్యూఢిల్లీ ఆగస్టు 9—భారత దేశంలోని బొగ్గు గనులలో ఉత్పత్తి 1955 జూన్‌లో తగ్గినది. 1955 మే నెలలో 3,174,749 టన్నుల ఉత్పత్తి కాగా, 1955 జూన్‌లో 3,074,672 ఉత్పత్తి అయినదని భారత ప్రభుత్వ గనుల శాఖ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ప్రకటించారు.

రష్యాలో పరిశ్రమల అభివృద్ధి

కంట్రోల్ వికేంద్రీకరణకు ప్రభుత్వం చర్యలు

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక విలేకరి)

మాస్కో, ఆగస్టు 8—పరిశ్రమల శాఖకు ఎక్కువమంది మంత్రులను నియమించడంద్వారా పారిశ్రామికాభివృద్ధిని ఇతోధికంగా సాధించడానికి ఇప్పుడు రష్యా ప్రయత్నిస్తున్నది. ప్యాక్టరీల యాజమాన్య సంఘాలకు, మేనేజర్లకు ఈ సందర్భంలో ఎక్కువ బాధ్యతలు అప్పగించబడుతున్నవి కూడా.

రష్యాలో మోటారు కారుల ఉత్పత్తి పరిశ్రమ ట్రాక్టర్ల, భారీ యంత్రాల ఎనిమిది ఉత్పత్తి పరిశ్రమ వెనుకబడి వున్నట్లు లోగడ సోవియట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ తీవ్రంగా విమర్శించిన విస్మయం. మోటారు కారుల ఉత్పత్తిపైన, ట్రాక్టర్ల ఉత్పత్తిని అధ్వర్యం వహించడానికి కొత్తగా ఇద్దరు మంత్రులు నియమించబడ్డారు. భారీ ఇంజనీరింగ్ శాఖ మంత్రి [illegible] చేయబడ్డారు.

రష్యాలో తయారు చేయబడుతున్న మోటారు కారులు నాణ్యంలో విదేశాలలో తయారు చేయబడుతున్న వాటితో సరి తూగడంలేదని, రష్యన్ ట్రాక్టర్లు బ్రిటన్లో తయారు చేయబడుతున్నవాటికి రెట్టింపు బరువు వుంటున్నవని, రష్యన్ భారీయంత్రాలు పనిముట్లు విదేశాలలో తయారు చేయబడుతున్న వాటంత నాణ్యంగా వుండకుండడంలేదని ప్రధాని బుల్గానిన్ తీవ్రంగా విమర్శించిన సంగతి పాఠకులకు విదితమే.

ప్రధాని బుల్గానిన్ హయాంలో ఇప్పుడు ఇంజనీరింగ్ శాఖపై అధ్వర్యం వహిస్తున్న మంత్రుల సంఖ్య అయిదునుంచి పండ్రెండుకు, భారీయంత్ర సామగ్రుల ఉత్పత్తి శాఖ మంత్రుల సంఖ్య రెండునుంచి తొమ్మిదికి హెచ్చించబడింది. వివిధ దైనందిన సమస్యలపై నిర్ణయాలకై పై అధికారుల ఉత్తరువుల కోసం ఎదురుచూస్తూ కాలవిలంబన చేయవలసిన పనిలేకుండా ఫ్యాక్టరీల డైరెక్టర్లకు, మేనేజర్లకు ఇతోధికంగా బాధ్యతలు, అధికారాలు అప్పగించబడుతున్నవి కూడా.

విదేశాలలో సాంకేతిక శాస్త్రాలలో జరిగిన అభివృద్ధిని రష్యన్ పరిశ్రమలు ఇంతవరకు అలక్ష్యం చేస్తూ వచ్చిన సంగతిని ప్రభుత్వం గుర్తించి, ఇప్పుడు సోవియట్ పాఠశాలలలో విదేశీయ సాంకేతిక శాస్త్ర విషయాల బోధనను ప్రోత్సహిస్తున్నది. విదేశాలలోని సాంకేతిక నిపుణుల అనుభవాలను తెలుసుకొని వాటిని వినియోగించుకొనవలసిందిగా సోవియట్ సాంకేతిక నిపుణులకు సలహా యివ్వబడుతున్నది.

సోవియట్ పరిశ్రమలలో కార్మికులకంటె పాలనాధికారులు [illegible] అందుచేత ఏలైన ప్రతిపాదన కార్మికులను ఇదు [illegible] యంత్రాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. కార్మికులకు ఉత్పత్తికి అనుగుణమైన వేతనాలను చెల్లించే విధానం యిప్పుడు అమలుపరచబడుతున్నది కూడా.

చౌక అణువిచ్ఛేదక యంత్రాలు

లండన్, ఆగస్టు 8—అణుశక్తి ఉత్పత్తి యంత్రాలను [illegible] సిద్ధంగా వున్న ఒక [illegible] బ్రిటిష్ కంపెనీల వర్గం జెనీవాలో ఒక అణువిచ్ఛేదక యంత్రం నమూనాను ప్రదర్శించనున్నది.

ఈ యంత్రంలో "రిచ్డ్ యురేనియం" ఉపయోగించబడుతుంది.

దీని వెల 65, 76 వేల పౌనులమధ్య [illegible]

ఇండియా ఆఫీసు లైబ్రరీ సమస్య

పరిష్కారానికి త్రైపాక్షిక సమావేశం జరగాలని

ఆజాద్ సూచన

న్యూఢిల్లీ ఆగస్టు 9—లండన్‌లోని ఇండియా ఆఫీసు లైబ్రరీ సమస్యను చర్చించడానికి ఇండియా, బ్రిటన్, పాకిస్థాన్ ప్రతినిధులతో కూడిన ఒక త్రైపాక్షిక సమావేశం జరగాలని ఇండియా విద్యాశాఖామంత్రి మౌలానా ఆజాద్ బ్రిటిష్‌కామన్‌వెల్తు మంత్రి లార్డ్ హోమ్‌కు సూచించినట్లు తెలుస్తున్నది.

ఈ సమావేశం ఢిల్లీలో జరగడం మంచిదని కూడా ఆయన సూచించాడట.

ప్రపంచంలో ముడి వస్తువుల ఉత్పత్తికి మించి పరిశ్రమలలో సామానుల తయారీ పెరుగుదల

—అంతర్జాతీయ సంస్థ నివేదిక

జెనీవా, ఆగస్టు 9—ప్రపంచంలో ముడివస్తువుల ఉత్పత్తికంటె పరిశ్రమలలో తయారైన వస్తువుల ఉత్పత్తి అధికమౌతున్నట్లు నేడిక్కడ అధికారపూర్వకంగా విడుదల చేయబడిన ఒక నివేదికలో వివరం చేయబడింది.

మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కృషికి ఈ విషయం మునుముందు ఒక పెద్ద క్లిష్ట సమస్యగా పరిణమించ వచ్చునని ఇచ్చట అంతర్జాతీయ వాణిజ్య సుంకాల ఒడంబడిక ప్రధాన కార్యాలయం వెలువరించిన ఈ నివేదికలో హెచ్చరిక చేయబడింది.

1913-14 సంవత్సరాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం పెంపొందిన మాట నిజమే అయినప్పటికీ, ఎగుమతి, దిగుమతుల విలువలను పోల్చి చూస్తే, ప్రపంచంలోని పారిశ్రామిక ప్రాంతాల మధ్య వాణిజ్యం విశేషంగా పెరిగి, ఆ ప్రాంతాలకు, ముడి వస్తువులను ఉత్పత్తిచేసే దేశాలకు మధ్య వాణిజ్యం తగ్గినట్లు స్పష్టం కాగలదని వివరించబడింది.

ఈ నివేదికలో ఇంకా క్రింది అంశాలు కలవు:

ఎక్కువ యూరప్‌లోని పారిశ్రామిక దేశాల మధ్య వాణిజ్యం విపరీతంగా పెరగడమే ఈ పోకడ ఇలాగ కొనసాగడానికి ప్రధాన కారణం. అమెరికాలో 1954 లో కంటె 1954 లో ఉత్పత్తులు నూటికి పది వంతులు [illegible] యూరప్‌లో వాణిజ్యం స్థిరస్థితిలోనే వున్నది.

తయారైన సామానులలో ప్రతి శాంతికాల విలువల దానికి [illegible] ముడివస్తువులను [illegible] సామానుల [illegible] ఈ పరిణామం [illegible] తయారైన సామానుల ధరలు తగ్గించవలసిన అవసరం లేకుండా వాటికి ప్రత్యామ్నాయంగా వినియోగపడే కృత్రిమము ముడి వస్తువులు విశేషంగా ఉత్పత్తి చేయబడుతున్నవి.

1954 వ సంవత్సరం ద్వితీయార్థంలో ప్రపంచం మొత్తంపై జరిగిన వాణిజ్యం కొరియా యుద్ధానికి పూర్వం జరిగిన దానికంటె నూటికి దాదాపు 23 వంతులు పైగా ఎక్కువగా వున్నది.

ఆహారపదార్థాల ధరల పెరుగుదల

ఈ సంవత్సరారంభం వరకు సేకరించబడిన సమాచారాన్నిబట్టి అంతర్జాతీయ వాణిజ్యం అభివృద్ధిచెందిన ఫలితంగా ప్రపంచంలో ఆహారపదార్థాల ధరలు తక్కిన అన్ని వస్తువుల ధరలకంటె విశేషంగా పెరిగినట్లు వ్యక్తమౌతున్నది. ఆహారపదార్థాల ధరలు 1954 ద్వితీయార్థంలో కొరియాయుద్ధానికి పూర్వపు నాటికి మించి నూటికి 38 వంతులు, ముడి పదార్థాల, తయారైన సామానుల ధరలు నూటికి 13 వంతులు పెరిగినవి.

కాగా, యుద్ధానంతరం ప్రపంచంలో ఆహారపదార్థాలను ప్రధానంగా ఉత్పత్తిచేసే దేశాలలో ఆహారం ఉత్పత్తి పెరిగిపోతున్నప్పటికీ [illegible] ఈ ప్రాంతాలలో [illegible] ఉత్పత్తులను అధికంగా [illegible] పలితంగానే చాలావరకు ఈ పరిస్థితి ఏర్పడు [illegible] సమస్యల [illegible] అంతర్జాతీయ వాణిజ్యంపై [illegible] నిర్ధారణకు వచ్చారు.

అమెరికాలోని చైనీస్ విద్యార్థుల తిరుగు ప్రయాణం

భారత ప్రభుత్వ ప్రతినిధులు తగు ఏర్పాట్లు చెయ్యవచ్చునట

జెనీవా, ఆగస్టు 9— చైనాకు తిరిగి వెళ్ళదలచిన అమెరికాలోని చైనీస్ విద్యార్థులు అక్కడి ఇండియన్ కాన్సులేట్-జనరల్ ద్వారాకాని, రాయబారి ద్వారాకాని ప్రయాణపు ఏర్పాట్లు చేసుకోడానికి వీలుగా ఒక ఒడంబడికను, కొలదిరోజులుగా ఇక్కడ చర్చలు జరుపుతున్న చైనా-అమెరికా రాయబారులు చేసుకోనవచ్చునని అభిజ్ఞవర్గాల ద్వారా తెలుస్తున్నది.

అయితే, ఈ ఊహాగానంపై అధికార రీత్యా ఎట్టి వ్యాఖ్యానం రాలేదు.

చైనీస్ విద్యార్థుల తిరుగు ప్రయాణంలో ఇండియా వహించవలసిన బాధ్యతగురించి గత మంగళవారం చైనీస్ ప్రతినిధివర్గం నాయకుడు అమెరికన్ ప్రతినిధివర్గం నాయకుడు మిస్టర్ జాన్సన్‌కు సూచించినాడట. అయితే, అమెరికాలో చైనీస్ పౌరుల క్షేమాన్ని "మూడవపక్షం" చూడడానికి, ముఖ్యంగా చైనీస్ పౌరుల తరలింపు సమస్యలో "మూడవపక్షానికి" స్థానమివ్వడం మిస్టర్ జాన్సన్‌కు అంతగా రుచించలేదట.

చైనాకు తిరిగి వెళ్ళదలచిన చైనీస్ విద్యార్థులకు స్వేచ్ఛ వున్నదని చైనీస్ ప్రభుత్వానికి విశ్వాసం కలిగించగల విధానంకోసం ఇప్పుడు అన్వేషిస్తున్నట్లు ఒక వర్గం తెలియజేస్తున్నది.

తమ చర్చలను ఒకరోజు వాయిదా వెయ్యాలని చైనీస్ ప్రతినిధి కోరగా అమెరికన్ ప్రతినిధి అంగీకరించాడు. తిరిగి గురువారం ఉదయం సమాలోచనలు ప్రారంభం కాగలవని అమెరికన్ ప్రతినిధి ఒకరు చెప్పారు.

చైనాలో నిర్బంధంలో వున్న 40 మంది అమెరికన్ పౌరుల తరలింపు ఇంకా సమస్యగానే వున్నదని రాయటర్ విలేకరికి అతి విశ్వసనీయంగా తెలియవచ్చింది.

చైనా—అమెరికా చర్చలు మందగతిలో సాగుతున్నప్పటికీ మొత్తానికి అసలు సమస్య చైనీస్, అమెరికన్ నిర్బంధితుల తరలింపు సమస్య పరిష్కారం కాగలదనే అభిజ్ఞవర్గాలు ఆశిస్తున్నవి.

సంప్రతింపుల సహృద్భావక వాతావరణంలో కొనసాగించబడుతున్నట్లు కూడా తెలియజేస్తున్నారు.

మిత్రరాజ్యసమితి భాషగా హిందీ

లోక్‌సభలో ప్రశ్న

న్యూఢిల్లీ, ఆగస్టు 9— హిందీని మిత్రరాజ్యసమితి యొక్క అధికార భాషగా చేయడానికి ప్రభుత్వం ఏమి చర్య తీసుకుందని నేడు లోక్‌సభలో సేఠ్ గోవిందదాస్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి విద్యాశాఖ పార్లమెంటరీ సెక్రటరీ డాక్టర్ దాస్ వ్యవధి కోరాడు.

నోబెల్ బహుమతికి హిందీ పుస్తకాలు పంపవచ్చునా అని సేఠ్ గోవిందదాస్ మరల అడిగిన ప్రశ్నకు డాక్టర్ దాస్ సమాధానం చెబుతూ భారతదేశం స్వాతంత్ర్యం కాకముందే ఒక భారతీయ మహాకవి భారతీయ భాషలో రచించిన కావ్యానికి నోబెల్ బహుమతి వచ్చిందని, కనుక హిందీ పుస్తకాలు నోబెల్ బహుమతికి పంపడంలో ఏ నిషేధమేమీ లేదని అన్నాడు.

ఎస్టేట్ డ్యూటీ వసూలు

ఎస్టేట్ డ్యూటీ చట్టంకింద ఈ సంవత్సరం మొదటి ఆరు నెల్లలోను 52,43,227 రూపాయలు వసూలు చేయబడ్డాయని, దీనిలో బొంబాయి నుంచి 27,41,582 రూపాయలు, పశ్చిమ బెంగాల్ నుంచి 11,38,562 రూపాయలు, మద్రాసు నుంచి 395,613 రూపాయలు, ఢిల్లీ నుంచి 2,98,592 రూపాయలు వసూలు చేయబడినవి వున్నవని శ్రీ ఎ సి షా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

పొగాకుపై పన్ను పరిశీలక సంఘం

పొగాకుపై ఎక్సైజ్ పన్ను వసూలు విధించాలనే విషయమై పరిశీలన జరపడానికి టాక్సేషన్ ఎన్‌క్వైరీ కమిషన్ సిఫార్సు మేరకు త్వరలో నిపుణుల సంఘం నెలకొల్పబడుతుందని శ్రీ గుహ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.

కర్నూలు ఆగస్టు 9—ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు నేడు రాజభవన్‌లో గవర్నరు శ్రీ త్రివేదిని కలుసుకున్నారు.

పరిశ్రమలకు ప్రత్యేకంగా బోర్డులు

మంత్రి శ్రీ కృష్ణమాచారిగారి సూచనలు

బొంబాయి, ఆగస్టు 9—ఇండియా పరిశ్రమల మంత్రి శ్రీ టి టి కృష్ణమాచారిగారు నేడిక్కడ ఇండియన్ మర్చంట్సు ఛాంబర్‌లో ప్రసంగిస్తూ ప్రయివేటు పారిశ్రామికులను "ఉక్కిరిబిక్కిరి" చేయాలన్న సంకల్పం ఇండియా ప్రభుత్వానికి లేదని ప్రకటించారు. ప్రణాళికాబద్ధమైన ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ప్రయివేటు పరిశ్రమలకు న్యాయమైన పాత్ర వుండగలదని కూడా అన్నారు. నిర్దిష్టమైన పరిశ్రమలకు సంబంధించిన పబ్లిక్, ప్రయివేటు రంగాల ప్రతినిధులతో కూడిన బోర్డులను ఏర్పాటు చేసి, వాటిమధ్య హెచ్చుగా సమన్వయాన్ని సాధించదలచినట్లు పేర్కొన్నారు.

పాకిస్థాన్ రూపాయి మారకం రేటును తగ్గించినందువల్ల కలిగే పరిణామాలను ప్రభుత్వం జాగ్రత్తగా గమనించగలదని, దీనివల్ల దేశం వర్తక వాణిజ్యాలపై పుండగల పరిణామాలను ప్రభుత్వం పరిష్కరించగలదని కూడా అన్నారు. పాకిస్థాన్, ఇండియా రూపాయిల విలువ యిప్పుడు సమానంగా వున్నందున, యికనుంచి ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య సన్నిహితమైన ఆర్థిక సహకారం నెలకొనగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

పారిశ్రామిక విధానం, పారిశ్రామికాభివృద్ధి, రవాణా సమస్యలు, విదేశ పెట్టుబడి, విదేశ వాణిజ్య విధానం, కంపెనీ చట్టం సంస్కరణ మొదలగు విషయాలపై మంత్రి శ్రీ కృష్ణమాచారిగారు నేడిచ్చట మర్చంట్స్ ఛాంబర్ కమిటీతో సమాలోచనలు జరిపారు.

మంత్రి శ్రీ కృష్ణమాచారిగారు ద్వితీయ పంచవర్ష ప్రణాళికను గురించి ప్రస్తావిస్తూ ప్రయివేటు పరిశ్రమలకు 750 కోట్ల రూపాయలను ప్రత్యేకించినట్లు చెబుతున్నా, యింకా ప్రభుత్వ తుదినిర్ణయం జరగలేదని అన్నారు. హెచ్చుమందికి పనికల్పించగలశక్తి వున్నందున కుటీర పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలతో విరివిగా వాడకం సరుకులు తయారుకావాలని నొక్కివక్కాణించడం జరుగుతుందని చెప్పారు. అంతమాత్రాన పూర్తిగా వాటిపైవున్నక్కే మొగ్గుచూపారని తలంచరాదని, వాటికి కూడా కొంత పరిమితి కలదని గుర్తించాలని చెప్పారు. రవాణా సమస్యలలో కల చిక్కులను శ్రద్ధగా పరిశీలిస్తున్నారని, ఇండియా నౌకావాణిజ్యాన్ని కూడా అభివృద్ధి చేయవలసి వుంటుందని అన్నారు.

డెవలప్‌మెంట్ కౌన్సిళ్ళు

సకిలీ [illegible] పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నియమించిన డెవలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి శ్రీ కృష్ణమాచారిగారు నేడిచ్చట ప్రారంభోత్సవంచేస్తూ అన్నిరకాల పరిశ్రమలకు యిలాటి కౌన్సిళ్ళు నియామకంవల్ల పారిశ్రామిక పురోభివృద్ధికి సహాయం జరగగలదని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. బ్రిటన్‌లో కూడా యిలాంటి ఏర్పాటు కలదని కూడా చెప్పారు.

మద్రాసు, ఆగస్టు 10—మద్రాసు మెడికల్ కాలేజీలో ఆగస్టు 27 వ తేదీనుండి సెప్టెంబరు 4 వ తేదీవరకు వైద్య ప్రదర్శన నిర్వహింపబడగలదు.



Manufacturers: SAPAT & CO. Bombay 2

ఆంధ్ర ఏజంటు: ట్రేడ్ ప్రొమోటింగ్ కార్పొరేషన్,
పో. బా. నెం 56, విజయవాడ-2.

బి. ఐ. యస్. యస్. కంపెనీ లిమిటెడ్



S. S. "RAJULA" (యస్. యస్. "రజూలా")

మద్రాసు — నాగపట్టణం — పెనాంగ్ — సింగపూరు

పై నౌక మార్గములనులోబడి ప్రయాణపు వివరములు:

మద్రాసు నుండి	నాగపట్టణం నుండి
3 సెప్టెంబరు 1955	4 సెప్టెంబరు 1955
28 సెప్టెంబరు 1955	29 సెప్టెంబర్ 1955
26 అక్టోబర్ 1955	27 అక్టోబర్ 1955
20 నవంబర్ 1955	21 నవంబర్ 1955

[illegible] "భోజనము" [illegible] కంపెనీ ఏజంట్లవద్ద రిజర్వు చేసుకొనవలెను.

[illegible] ఫస్టు క్లాసు, సెకండు క్లాసు [illegible] పయాణీకులకు అదనంగా రైలు, ఫాను, ఎలక్ట్రిక్ లైట్లు [illegible] సౌకర్యాలు [illegible] భోజనశాలలు [illegible] ప్రయాణీకులకు [illegible] ఏర్పాటు చేయబడినవి.

పినాంగ్, పోర్టు స్వెట్టెన్హామ్, సింగపూరులకు [illegible] సింగపూర్ [illegible] వివరాలకు దిగువ ఆ ఏజంటులకు వ్రాయండి.

బిన్నీ అండ్ కో (మద్రాసు) లి॥
7, ఆర్మీనియన్ వీధి, మద్రాసు-1.

మధుర కంపెనీ లిమిటెడ్
ఫస్టు లైన్ బీచ్ రోడ్డు, నాగపట్టణం.

పోస్టుగ్రాడ్యుయేటు వైద్య విద్యకు ప్రోత్సాహం

పార్లమెంటులో వివరణ

న్యూఢిల్లీ ఆగస్టు 8—1954-55 వ సంవత్సర కాలంలో వైద్యంలో పోస్టుగ్రాడ్యుయేటు విద్య నభ్యసించడానికిగాను 12 గురు భారతీయ విద్యార్థులు బ్రిటన్ కు వెళ్ళారని నేడు లోక్ సభలో శ్రీ డి సి శర్మ అడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ ఉపమంత్రి శ్రీమతి ఎమ్ చంద్రశేఖర్ జవాబు చెప్పారు. విద్యా మంత్రిత్వ శాఖ స్కాలర్ షిప్పులపైనగాను విద్యార్థులూ, కొలంబో ప్రణాళిక, సాంకేతిక సహకార సంస్థ మొదలైన అంతర్జాతీయ సంస్థల ఫెలోషిప్పులను నాలుగు నుంచి ఆరుకు పెంచాలని తలపెట్టినదని కూడా ఆమె అన్నారు

ఆయుర్వేద వైద్యసంస్థలు

ఆయుర్వేద వైద్యసంస్థ సాయిని యింకా స్వీకరించలేదని నేడు లోక్ సభలో శ్రీ డి సి. శర్మ అడిగిన ప్రశ్నకు శ్రీమతి చంద్రశేఖర్ జవాబు చెప్పారు

అయితే, ఆయుర్వేద వైద్యంలో పరిశోధన జరపడానికి 4 సంస్థలకు అనుమతి ఇవ్వబడింది. వాటికి ప్రభుత్వ సహాయం కూడా లభిస్తోందని ఆమె తన సమాధానంలో పేర్కొన్నారు

క్షయవ్యాధి నివారణ

దేశంలో క్షయవ్యాధి నివారణకు ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో యేమైనా పథకాలు చేర్చారా అని డాక్టర్ రామారావు గారడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ ఉపమంత్రి ఈవిధంగా జవాబు చెప్పారు. "క్షయవ్యాధి నివారణకు ఒక పథకం తయారయిందని, అయితే ప్రస్తుతం ప్రణాళికా సమితి ఈ పథకాన్ని గురించిన వివరాలను పరిశీలిస్తోంది ప్రణాళికా సమితి ఆ పథకాన్ని ఖాయపరచిన పిమ్మట, ఆ పథకం వివరాలు ప్రచురింపబడుతాయి"

టాటా స్మారక వైద్యశాల

బొంబాయిలో టాటాస్మారక ఆసుపత్రిని ప్రభుత్వం స్వాధీనపరచుకొన తలపెట్టిందా అన్న డాక్టర్ రామారావుగారు అడిగిన ప్రశ్నకు "ఆ విషయం ప్రభుత్వ పరిశీలనలో వున్నది" అని శ్రీమతి చంద్రశేఖర్ జవాబు చెప్పారు

జపాను పద్ధతి వరిసాగు

"1954 55 వ సంవత్సరకాలంలో, జపాను పద్ధతి ప్రకారం ఇండియాలో కల్లా మద్రాసు రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణం సాగుచేయబడింది. అస్సాం రాష్ట్రంలో సగటున రాబడి అత్యధికం" అని కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖమంత్రి శ్రీ అజిత్ ప్రసాద్ జైన్ సమాధానం చెప్పారు.

"మద్రాసులో 493 వేల ఎకరాలూ, హైదరాబాదులో 185 వేల ఎకరాలు, వంగాలులో 98 వేల ఎకరాలూ, బొంబాయిలో 92 వేల ఎకరాలూ, మైసూరులో 90 వేల ఎకరాలు జపాను పద్ధతి ప్రకారం సాగుచేయబడ్డాయి. అస్సాంలో సగటున పంట ఎకరానికి 70 మణుగులూ, మధ్యప్రదేశ్ లో 57 మణుగులూ, తిరువాన్కూరు - కొచ్చిన్ 48 మణుగులూ రాలింది అని కూడా ఆయన వివరించారు

ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ కంపెనీ కొత్త సర్వీసులు

ఈ సంవత్సరం ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ కంపెనీ తన సర్వీసును వృద్ధిచేయ తలపెట్టింది. ఇండియానుంచి టోకియోకు వారానికి ఒకసారి గాక, రెండుసార్లు విమాన సర్వీసు నిర్వహింపబడుతుంది. ఇండియా నుండి బ్రిటనుకు వెళ్ళే మార్గంలో ప్రేగ్ వద్ద ఇండియానుండి సింగపూర్ కు వెళ్ళే మార్గంలో కొలంబోవద్ద యీ కంపెనీ తన విమానాలను ఆపడానికి తలపెట్టిందని నేడు లోక్ సభలో శ్రీ డి సి కర్మ, శ్రీ భగవత్ ఝా ఆజాద్ గారలు అడిగిన ప్రశ్నకు రవాణా శాఖ ఉపమంత్రి శ్రీ రాజ బహదూర్ లిఖిత పూర్వకంగా జవాబు చెప్పారు.

"జరుగుతున్న సంవత్సరంలో అప్పుడే కొంత విస్తరణ జరిగింది ఇండియా హాంగ్ కాంగ్ ల మధ్య విమాన సర్వీసును టోకియో వరకూ పొడిగించారు ఇండియా, బ్రిటనుల మధ్య బీరట్, జ్యూరిక్ ల మీదుగా యిదివరకటి వలె వారానికి 4 సార్లుగాక యిప్పుడు, ఆరుసార్లు యీ కంపెనీ విమానాలను నడుపుతోంది" అని కూడా ఆయన తన సమాధానంలో వివరించారు

బొంబాయి నగరంలో తుంటరుల విరివేత

పోలీసులకు యువజన కాంగ్రెస సహాయం

బొంబాయి, ఆగస్టు 9—బొంబాయి నగరంలో వివిధోను రోడ్ల ప్రక్కలను పార్కులలోను స్త్రీల పట్ల అనుచిత ప్రవర్తనను అరికట్టడానికి బొంబాయి పోలీసులు చర్యలు తీసుకొంటున్నారు.

ఈ సందర్భంలో 18 ఏండ్లలోపు వయస్సు లోను 60 మంది యువకులు అరెస్టు చేయబడ్డారు ఈ అరెస్టు చేయబడ్డవారిలో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులు

కన్నుకొట్టడం, వెక్కిరించడం మొదలైన వెకిలిచేష్టలద్వారా తుంటరితనంలో ఈ విద్యార్థులు, మరికొందరు పనిపాటులు లేని సోమరులు నగరంలోని యువతులను బాధించడం పరిపాటి కావడంవల్ల స్త్రీల గౌరవ రక్షణకోసం పోలీసులు ఈ చర్యలు తీసుకోవలసి వచ్చింది

పోలీసు కొత్త కమిషనర్ శ్రీ కె డి నిల్లిమోరియా, డిప్యూటీ కమిషనర్ శ్రీ బి. ఎస్ సాగాస్లు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు వారికి పౌరుల నుండి అనేక అభినందన లేఖలు వచ్చుచున్నవి.

మద్రాసులో జర్నలిస్టుకు కత్తిపోట్లు

మద్రాసు ఆగస్టు 8—నిన్న సాయంత్రం ఒక సిటీ జర్నలిస్టుపై ఇద్దరు దుండగులు ఘోరమైన అఘాయిత్యం జరిపారు ఆ జర్నలిస్టు వీపుమీద, తుంటిపైను కత్తితో పొడువబడ్డాడు.

ఆ జర్నలిస్టుపేరు శ్రీ ఆర్ నరసింహన్ అతడు మెరీనావైపుకు షికారుకు వెళ్ళాడట, ఐవన్ బ్రిడ్జికి ఉత్తరపువైపున దాదాపు నిర్జన ప్రాంతంవుండగా అతనికి ఎవ్వరో ఇద్దరు వ్యక్తులు ఎదురై ప్రశ్నలు అడిగారట ఆ ఇద్దరిలో ఒకవ్యక్తి జర్నలిస్టును గట్టిగా పట్టుకోగా రెండవవ్యక్తి తనవద్దవున్న కత్తి బయటకుతీసి వీపుమీద తుంటిపైను పొడిచాడట శ్రీ నరసింహన్ ఉపాయంతో ఆ దుండగుల బారినుంచి తప్పించుకొని యూనివర్సిటీ బిల్డింగ్ లోకి పరుగెత్తాడు. అక్కడ అతనికి పోలీసు సహాయం లభించింది

తర్వాత శ్రీ నరసింహన్ జనరల్ ఆసుపత్రిలో చేర్చబడ్డారు. అతనికి తగిలిన గాయాలకు కట్లుకట్టబడ్డాయి అతడు త్వరిగా కోలుకుంటున్నాడు.

శాంతియుత కార్యాలకు అణుశక్తి వినియోగం గురించి రాజాజీ హాలులో ఏర్పాటు చేయబడిన ప్రదర్శనాన్ని సోమవారంనాడు మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ సందర్శించినప్పుడు ఎగ్జిబిట్ మానేజర్ రిచర్డ్ హాల్ట్రెన్ ఆయనకు అణుశక్తితో నడిచే విద్యుత్ కేంద్రం ఎలా పని చేయగలదో వివరించారు

ఆర్థిక, సాంఘిక రంగాలలో అసమానత్వ నిర్మూలనం నెహ్రూ నాయకత్వ లక్ష్యం

—ఖమ్మంలో మంత్రి శ్రీ ఎక్బోటే ప్రసంగం

ఖమ్మంమెట్టు, ఆగస్టు 7—హైదరాబాద్ రాష్ట్ర స్థానిక స్వపరిపాలన విద్యాశాఖ మంత్రులు శ్రీ గోపాలరావు ఎక్బోటే ఖమ్మం జిల్లా పర్యటనార్థం యిక్కడికి వచ్చిన సందర్భంగా, ఖమ్మంజిల్లా కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ సంఘాల ఆధ్వర్యంకింద, మొన్నటి సాయంత్రం బహిరంగసభ యేర్పాటు చేయబడింది సభకు, కాంగ్రెస్ నాయకులు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుగారు అధ్యక్షత వహించారు. జిల్లా, పట్టణ తాలూకా కాంగ్రెస్ ల పక్షాలతరపున మంత్రికి సన్మానపత్రాలు సమర్పించబడినవి.

శ్రీ గోపాలరావు ఎక్బోటే ఉపన్యసిస్తూ, మన దేశానికి లభించిన రాజకీయ పరిపూర్ణ స్వాతంత్ర్యంద్వారా, మనం పండిట్ నెహ్రూ అడుగుజాడలలో, ఆర్థిక, సామాజిక రంగాలలో కూడా సమానత్వాన్ని సాధించవలసి వున్నదనీ పరస్పర విభేదాలు మనల్ని కుంగదీస్తాయనీ ప్రపంచ నాయకుడైన నెహ్రూను సంపూర్ణంగా బలపరచడం మన అందరి విధి అనీ అన్నారు.

ఎంతోమంది త్యాగాల ఫలితంగా మనకు సంపూర్ణ రాజకీయ స్వాతంత్ర్యం సిద్ధించింది కాని ఆర్థిక, సామాజిక రంగాలలో మనం ఇంకా అసమానతను ప్రత్యక్షంగా చూస్తూనే వున్నాము దీనినికూడా దూరం చేసుకోవడం మన ప్రధాన లక్ష్యం పంచవర్ష ప్రణాళిక ద్వారా యిప్పటికే దేశంలో సాధింపబడిన అభివృద్ధి సాధించబడిన పరిశ్రమలూ మనం అభివృద్ధిపథలో పురోగమిస్తున్నట్టు నిరూపిస్తున్నాయి. ఈ సందర్భంగా, మత భాషాసంబంధమైన భేదాభిప్రాయాలను కల్పించుకుని మనం బలహీనులంకాకుండా ఒకే విశాలదేశానికిచెందిన నాగరికపౌరులంగా వ్యవహరించవలసి వుంటుంది మతం, భాష మొదలైనవాటి ప్రాతిపదికమీదనే నిర్మించబడిన దేశాలు యిప్పటికీ యింకా స్థిరమైన రాజ్యాంగం లేక అవస్థపడుతున్న విషయం మనకు తెలియనిదికాదు అని ఆయన హెచ్చరించారు

కొరియా ఇండోచైనా మొదలైన విదేశాలలో జరిగిన శాంతి ప్రయత్నాలూ, నెహ్రూ సాధించిన ఘన విజయాలూ గురించి ప్రసంగిస్తూ, "పండిట్ నెహ్రూను భారత పౌరుల మతాహృదయ పూర్వకంగా బలపరిచి తద్వారా పోషిస్తు సుస్థిర వ్యవస్థకి దేశంలో పునాది వేయాలి" అన్నారు

హైదరాబాద్ రాష్ట్రంలో ఫ్యూడల్ విధానం అంతరించిందనీ, దేశం మొత్తంలోనూ త్వరలోనే అంతరిస్తుందనీ, ఇంకా రెండు మూడేండ్లలో ఇక్కడగల సమస్యలన్నీ పరిష్కరింపబడతాయనీ కూడా శ్రీ ఎక్బోటే అన్నారు.

మంత్రి విన్నటి వుదయం పట్టణంలో ముఖ్యస్థలాలైన, వర్తకసంఘం ఆంధ్ర గరల్స్ హైస్కూలు, విజ్ఞాన నికేతన గ్రంథాలయం, శిశుపోషణాలయం మొదలైన వాటిని దర్శించారు ప్రతిచోటా వారికి సన్మాన పత్రాలు సమర్పించబడినవి.

మధిర మునిసిపల్ కమిటీ అవకతవకలు

మంత్రి శ్రీ ఎక్బోటే మందలింపు

మధిర, ఆగస్టు 7—హైదరాబాద్ రాష్ట్ర స్థానిక స్వపరిపాలన శాఖమంత్రి శ్రీ గోపాలరావు ఎక్బోటే విన్నటి దినం మధిర పట్టణానికి విచ్చేసిన సందర్భంగా, స్థానిక మునిసిపల్ టౌన్ కమిటీ సన్మానపత్రం సమర్పించింది

మంత్రి మధిర టౌన్ కమిటీ ఎంతవరకు ప్రజాభివృద్ధికర కార్యక్రమాలను నిర్వహింపగలిగిందో సమగ్రంగా పరిశీలించి తమ అసంతృప్తిని వెల్లడించారు బడ్జెట్ లో దాదాపు 60 వేల రూపాయల నిధులను చేతిలో వుంచుకొని కూడా పట్టణంలో రోడ్లు, తదితర పారిశుద్ధ్య కార్యక్రమం జరపకుండా వున్నందుకు టౌన్ కమిటీని మందలించారు కమిటీ స్థాపించబడి మూడు సంవత్సరాలు అయినప్పటికీ, ప్రజోపయోగకరమైన కార్యక్రమం యిప్పటివరకు ఒక్కటీ నిర్వహింపబడకపోవడం శోచనీయమని అన్నారు. కనీసం మెయిన్ రోడయినా తారు రోడ్డుగా మార్చడం, డ్రెయినేజి ఏర్పాట్లు సక్రమంగా వుంచడం, తదితర రోడ్లు మెటల్ చేయించవలసిందిగా మంత్రి ఇంజనీరుని కోరినారు

తదుపరి, టౌన్ కమిటీ అధ్యక్షులు శ్రీ పాటి కోదండరామ కోటయ్యగారు, కొందరు సభ్యులు ఆరోపణలను మంత్రికి అందజేశారని, ఇంకా మునిసిపల్ టౌన్ కమిటీకి సంబంధించిన కార్యక్రమాలు సక్రమంగా నిర్వహింపబడటం లేదని కొందరు పౌరులుకూడా మంత్రికి విజ్ఞప్తి గావించారని తెలుస్తున్నది

జనరల్ శ్రీ నాగేష్ అమెరికా ప్రయాణం

న్యూఢిల్లీ ఆగస్టు 8—భారత సేనా ప్రధాని జనరల్ యస్. యమ్ శ్రీ నాగేష్ బ్రిటనులో జరిగే కామన్వెల్తు దేశాల సేనా ప్రధానుల సమావేశంలో పాల్గొని, అమెరికా సైన్య ప్రధాని జనరల్ మాక్స్వెల్ టెయిలర్ ఆహ్వానంపై అమెరికా పర్యటన ... సెప్టెంబరు మధ్యలో స్వదేశానికి తిరిగి వస్తారు.

దుర్గాపూర్ బ్యారేజీ

ప్రయోజనం వివరాలు

కలకత్తా ఆగస్టు 10—దామోదర్ లోయ ప్రాజెక్టులో భాగమైన దుర్గాపూర్ బ్యారేజీకి ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్ నిన్న ప్రారంభోత్సవం జరుపడం "ఆంధ్రప్రభ" పాఠకులకు విదితమే

ఆ సందర్భంలో ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ క్రింద పేర్కొన్న విధంగా సందేశం పంపారు:

"దుర్గాపూర్ బారేజీ ప్రారంభోత్సవ సందర్భాన నా అభినందనలు అందజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను ఈ బారేజీ, ఈ కాల్వల నిర్మాణంలో దామోదర్ లోయ ప్రాజెక్టు క్రింద పశ్చిమ బెంగాల్ లో సుమారు 1 లక్ష ఎకరాల వరపుప్రాంతాలకు నీటిపారుదల ఏర్పడి ఆ ప్రాంతప్రజలకు, ఐశ్వర్య సౌభాగ్యాలు సమకూరగలవని తెలుస్తున్నది. దామోదరలోయ దిగువ భాగంలో వర్షాలు సమగా కురవకపోవడంవల్ల, ఇక్కడి ముఖ్యంగా పండేవరిపంట తరుచు దెబ్బతినవలసివస్తోంది ఇప్పుడీ ఇరిగేషన్ సౌకర్యాలు ఈ ప్రాంతానికి వరప్రసాదంగా పరిణమించగలవు దుఃఖాంధకార పరిస్థితమైన ఈ లోయ, ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగానే, ఆశాజ్యోతితో వెల్గొందడం ముదావహం ఈ మహత్కార్యసిద్ధికి తోడ్పడిన కార్మికులందరికీ నా అభివందనలు"

ప్రాజెక్టు వివరాలు

నీటి ముంపునుంచి రక్షించడానికి కట్టలు పొయ్యడం, దామోదరలోయ కార్పొరేషన్ పథకంలో అంతర్భాగంగా ఇటీవలనే నిర్మించబడిన దుర్గాపూర్ బ్యారేజీ పైనజెప్పిన డైవర్షన్ నిర్మాణాల తరగతిలో చేరుతుంది

నది ఎగువనుండి డాములగుండా వదిలే నీటిని నదికి ఇరువైపులా తవ్విన పెద్ద కాల్వలలోకి మళ్ళించడమే యీ బ్యారేజీ ముఖ్య ప్రయోజనం, ఈ బారేజీ, క్రింద మొత్తం 10 26,000 ఎకరాల భూమికి సాగునీరు సౌకర్యాలు కల్పించబడ్డతాయి. ఈ ప్రాంతంలో వర్షపాతం అనిశ్చితం కావడంవల్ల పొలాలకు సిరమైన నీటివసతు ఏర్పాట్లు చేయడానికీ, లోయ దిగువ భాగంలో మురుగు పారుదల సౌకర్యాలు కల్పించడానికే యీ ప్రాజెక్టు ఉద్దేశించబడింది అంతే కాకుండా, నది ఎడమ వైపు కాల్వలో పడవ ప్రయాణ సౌకర్యాలుకూడా దీనివల్ల యేర్పాటు అవుతాయి; బెంగాలీ రాష్ట్రపు రూర్ మండలం అని పేరుపొందిన దామోదర లోయలో ఉత్పత్తిఅయే పారిశ్రామిక వస్తువులను, బొగ్గును, వ్యవసాయోత్పత్తులను చౌకగా రవాణాచేయడానికి ఉత్పత్తిదారులకు అవకాశం ఏర్పడుతుంది ఈ ప్రాంతంలో రైలు రవాణా, రోడ్లు రవాణా సౌకర్యాలు వున్నప్పటికీ, పడవ ప్రయాణ సౌకర్యాలు కూడా యేర్పాటయితేనేగాని ప్రస్తుతపు రవాణా రద్దీ తగ్గదు ఈ మూడు రకాల రవాణా సౌకర్యాలను సన్నిహితంగా సమన్వయింపరచి విస్తరింపజేయవలసి వుంటుంది.

బ్యారేజీ ప్రయోజనాలు

బ్యారేజీ స్వరూపస్వభావాలు, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఈ దిగువ వివరించబడ్డాయి—

ప్రాజెక్టు నిర్మాణానికి అయే వ్యయం—23 కోట్ల రూపాయలు మొత్తం ఈ ప్రాజెక్టుక్రింద త్రవ్వే కాలవల నిడివి—1400 మైళ్ళు పడవ ప్రయాణానికి అనువైన జలమార్గం—85 మైళ్ళు.

నీటి వసతు ఏర్పాటయే భూమి విస్తీర్ణం సాళ్వా—10,25 000 ఎకరాలు దాళ్వా—3 00 000 ఎకరాలు, అదనంగా పండే వరిపంట—56 05 100 మణుగులు, గడ్డి—1,78 74 600 మణుగులు, రాబీ పంట—36 00,100 మణుగులు

కాల్వలలో ఏటా పడవలమీద రవాణా కాగల సరుకు పరిమాణం—20 00 000 టన్నులు

కాల్వలు మురుగు కాల్వల పనికాలను తయారు చేయడం ఇంచుమించు పూర్తి అయింది నిర్మించవలసిన 1,500 కట్టడాలలో 970 కట్టడాల డిజైను పూర్తి అయ్యాయి బ్యారేజీ నిర్మాణం పూర్తిఅయింది బ్యారేజీపై బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది 20 ఆక్విడక్టులు నిర్మించబడ్డాయి తక్కినవి వచ్చేయేడు అనంతరం నిర్మింపబడతాయి

మొత్తం 161 కోట్ల ఘనపుటడుగుల మట్టి త్రవ్వకం పనిచేయవలసి వుండగా ఇంతవరకు 75 కోట్ల ఘనపుటడుగుల మట్టి త్రవ్వకం పూర్తి అయింది 100 వంతెనలు కట్టడ పూర్తి అయింది. మరో 200 వంతెనల నిర్మాణం కొనసాగుతోంది బారేజీ నిర్మాణం పూర్తి అయింది గనుక, యీ

లోగానే కొన్ని పంటకాల్వలను కూడా త్రవ్వి ఆయకట్టుకు నీరు వదిలే ఉద్దేశ్యంతో ఇందుకు సంబంధించిన పని వేగంగా కొనసాగించబడుతుంది దీంతోపాటు మురుగుకాల్వల త్రవ్వకం పనికూడా త్వరత్వరగా సాగిస్తున్నారు లోయ దిగువ భాగంలోవున్న కొన్ని ప్రాంతాలకు మురుగు పారుదల సౌకర్యాలు ఏర్పాటు అవడమే కాకుండా నీరు నిలిచివున్న ప్రాంతాలనేకం సాగుకు లాయకు అయాయి పడవ ప్రయాణ సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమంకూడా చురుకుగా సాగుతోంది.

ఈ ప్రాజెక్టులో పరిశ్రమలకు, ఇండ్ల వాడకానికి పనికి వచ్చే బొగ్గు గ్యాసు వుత్పత్తి చేయబడుతాయి బొగ్గుడీసేటప్పుడు దానితో పాటు వెలువడే ఇతర పదార్థాలు ఇంతవరకు వూరికే వ్యర్థంగా కాల్చివేసేవారు దీనివల్ల ఎంతో నష్టమౌతున్నది. దీని నివారించడం కూడ ఈ ప్రాజెక్టు లక్ష్యం

భారత దేశంలో బొగ్గును దాని నుంచి తయారయ్యే వస్తువులను వాడడం ఇంకా ప్రాథమికావస్థలోనే వుంది

దుర్గాపూర్ ప్రాజెక్టు ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ నిర్మించే బొగ్గు తయారీ యంత్రాగారంలో రోజుకు 13 వేల టన్నుల రాతిని బొగ్గును మామూలు బొగ్గుగా తయారుచేసే యంత్రాలు నెలకొల్పబడుతాయి ఇంజనులు, సైనిక శాఖకు అవసరమైన పరికరాలు మున్నగు వాటిని పోతపోయడానికి కావాల్సిన ఇనుము తయారు చేయడానికి అవసరమైనటు వంటి రోజుకు 925 టన్నుల బొగ్గు వుత్పత్తికి తగిన యంత్రాలు నెలకొల్పబడుతాయి

రోజుకు 45 టన్నుల తారు తయారు చేయబడుతుంది

తారును తయారుచేసే కార్ఖానాలో రోడ్లకు వేసేకైన నూనెలు నీళ్ళకు వాడే గ్రీసు వంటి నూనెలు తయారవుతాయి

అవ్వటమైన బెంజీను తయారు చేయబడుతుంది డి డి డి యిన్ని గు ... తయారుచేయడానికి ప్రయివేటు కంపెనీలతో సంప్రతింపులు సాగుతున్నాయి

... తయారీ యంత్రాగారంలో ... అమ్మోనియం తయారుచేయబడుతుంది

దీనితో 80 లక్షల ఘనపుటడుగుల కోక్ ... పూర్తి అయింది గనుక. యీ మహానూలు గ్యాసు తయారుచేయబడుతుంది.

పింప్రి కర్మాగారంలో పలురకాల పెనిసిలిన్ ఉత్పత్తికి ఏర్పాట్లు

—బైసిలిన్ ఉత్పత్తికికూడా ప్రభుత్వ నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 9—

భారత దేశంలోని ఆసుపత్రులకు, వైద్యులకు అవసరమైన వివిధ రకాల పెనిసిలిన్ ను పూనా సమీపంలో పింప్రీలోగల ప్రభుత్వ పెనిసిలిన్ ఫ్యాక్టరీలో తయారు చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయించింది.

పై పెనిసిలిన్ ఫ్యాక్టరీ ఉత్పాదక శక్తిని నూటికి 60 వంతులు పెంచడానికి కూడ భారత ప్రభుత్వం నిశ్చయించింది. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో నాలీనా 2 కోట్ల యూనిట్లు వుత్పత్తి అవుతున్నది ఆ ఉత్పత్తిని 3 కోట్ల యూనిట్లకు పెంచడానికి కృషి జరుగుతున్నది ఆ ఫ్యాక్టరీలో బైసిలిన్ ను కూడా ఉత్పత్తి చేయబోతున్నారు.

రోజేసి లక్షలయూనిట్ల పెనిసిలిన్ మాత్రలను తయారు చేసి, పదేసి మాత్రలు గాలి బారని గాజు గొట్టాలలో పెట్టి సీలు వేయాలనీ వ్యాధి తీవ్రంగా లేని సందర్భాలలో మాత్రలు కూడ ఇంజెక్షన్లతో సమానంగా పనిచేస్తాయని ఒక ప్రత్యేక సంఘం వెల్లడించింది. ఈ సంఘానికి మేజరు జనరల్ యస్ యస్ సోఖీ అధ్యక్షులు.

ఈ సంఘం సిఫార్సుల మేరకు ప్రభుత్వం పై నిర్ణయాలను చేసింది కొన్ని సిఫారసులు ఇదివరకే అమలుపరచబడ్డాయి

రక్తంపై పనిచేసే డ్రగ్గుగా బైసిలిన్ ప్రాముఖ్యంలోకి వస్తున్నది అందువల్ల దీనిని ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చెయ్యడానికి ప్రభుత్వం నిర్ణయించింది, బొంబాయిలోని పెనిసిలిన్ బాటిలింగ్ ఫ్యాక్టరీలో గాజు బూలను కొత్త పద్ధతిలో తయారుచెయ్యడానికి కూడా నిర్ణయించబడింది దీనివల్ల పెనిసిలిన్ నూటికి 15 వంతులవరకు పొదుపు జరుగగలదట.

ఈ సంఘంవారు తమ సిఫారసులను అనేకమంది డాక్టర్లతోను, అనుభవజ్ఞులతోను సంప్రతించి, మార్కెట్ పరిస్థితులను పరిశీలించినమీదట చేశారు

మంత్రి కేస్కర్ తో పత్రికల యజమానుల సమాలోచనలు

న్యూఢిల్లీ, ఆగస్టు 9—ఇండియన్ అండ్ ఈస్టరన్ న్యూస్ పేపర్సు సొసైటీ ప్రతినిధివర్గ నేడు సమాచార శాఖామంత్రి డాక్టర్ బి. వి కేస్కర్ ను కలుసుకొని వార్తాపత్రికలకు పేజీలనుబట్టి ధరలు వుండాలనే విషయమై సమాలోచనలు జరిపారు. ఈ సమాలోచనల అనంతరం సొసైటీవారు కిందిప్రకటన చేశారు:—

"సమాచార శాఖామంత్రి డాక్టర్ కేస్కర్ ఆహ్వానంపై, సొసైటీ ప్రతినిధివర్గం ఒకటి ఆయనను కలుసుకొని, పేజీలనుబట్టి ధర వుండాలని ప్రెస్ కమిషన్ చేసిన సిఫారసు మంచిచెడ్డలను గురించి సమాలోచనలు జరిపారు దీనికి సంబంధించిన విషయాలన్నింటిని సాకల్యంగా చర్చించారు ఈ ప్రతినిధివర్గంలో శ్రీయుతులు నిర్మలచంద్రఘోష్ (ప్రెసిడెంటు) దేవదాస్ గాంధీ, ఉపేంద్ర ఆచార్య, ఎ ఇ చార్లటన్, కె రంగస్వామి డి కె తాండిగార్లు వున్నారు. (పి టి ఐ)

వికలాంగులకు విద్యాబోధన

రెండు కోట్లు ఖర్చు కాగల పథకం తయారు

న్యూఢిల్లీ ఆగస్టు 9—విద్యా మంత్రి మౌలానా ఆజాద్ పార్లమెంటరీ కార్యదర్శి డాక్టర్ యం యం. దాస్ గారు నేడు పార్లమెంటులో మాట్లాడుతూ వికలాంగులు అంధులు అయిన పిల్లల చదువులకుగాను రెండు కోట్ల రూపాయలు ఖర్చు కాగల ఒక తాత్కాలిక పథకాన్ని, ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చడానికి తయారు చేశామని చెప్పారు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక గడువులో దేశంలో వికలాంగులకు సంబంధించిన వివరాలను సేకరించదలవారని కూడా వివరించారు.

హిందుస్తాన్ స్టీల్ కంపెనీ అధ్యక్షుడుగా శ్రీ భూతలింగం నియామకం

న్యూఢిల్లీ అగస్టు 9—కేంద్ర ప్రభుత్వ ఇనుము, ఉక్కు వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శిగా వున్న శ్రీ భూతలింగం (ఐ సి యస్) హిందూస్థాన్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షులుగా నియమించబడారు. ఇంతకుముందు అధ్యక్షుడుగా వున్న శ్రీ యస్ యజేరా (ఐ సి యస్) తమ పదవికి రాజీనామా నిచ్చారు

రూర్కెలాలో ఉక్కు ప్రాజెక్టును నిర్వహించడానికి భారత ప్రభుత్వం హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ కంపెనీని ఏర్పరచింది.

భారతదేశంలో ప్రపంచ వైజ్ఞానిక సంస్థ సమావేశం

చర్చనీయాంశాలను వివరిస్తూ డైరెక్టర్ జనరల్ రేడియో ప్రసంగం

మద్రాసు, ఆగస్టు 8—1956 నవంబరులో భారతదేశంలో జరుగనున్న ప్రపంచ వైజ్ఞానిక సంస్థ సర్వసభ్య సమావేశంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చకు రాగలవనీ, ప్రపంచ మానవులలో సాంస్కృతికంగా సద్భావ సామరస్యాలను పెంపొందడానికి గౌరవిరుద్ధులు అనుసరించిన పద్ధతులను చర్చించవలసినదిగా భారత ప్రభుత్వం సిఫారసు చేసినదని ప్రపంచ వైజ్ఞానిక సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ లూథర్ ఇవాన్సు ఆలిండియా రేడియో మద్రాసు కేంద్రంలో రికార్డు చేయబడిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు

ఆ సమావేశానికి ఇదమిద్ధమైన చర్చనీయాంశాలున్నాయా అన్న ప్రశ్నకు సమాధానం చెపుతూ, రానున్న రెండు సంవత్సరాలకు బడ్జెటును ఆమోదించి, కార్యక్రమాన్ని నిర్ణయించడం ముఖ్యమైన సదస్సని, భారత ప్రభుత్వం చేసిన పై సిఫారసు ఆ సభ, కార్యవర్గం పరిశీలించినమీదటగాని, ఆ విషయం చెప్పడానికి వీలులేదని డాక్టర్ ఇవాన్సు చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా నిరక్షరాస్యతా నిర్మూలన కార్యక్రమం ముఖ్యంగా బాలవిద్యా కార్యక్రమాలను గురించి ఆ సమావేశం చర్చించగలదని ఆ సంస్థ పిదా ఖిప్పత్తి కార్యక్రమలను అమలు జరపడానికి ఒక ప్రాంతాన్ని నిర్ణయించుకోవలసి వున్నదనీ, ఆ కార్యక్రమంయొక్క స్వరూప స్వభావాలు ఆ సమావేశంలో చర్చకు రాగలవనీ ఆయన మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు

వివిధ దేశాలలోని జాతీయ సంస్థలకు ప్రపంచ వైజ్ఞానిక సంస్థకుగల సంబంధం ఏమిటని మరొకరు ప్రశ్నించగా, డాక్టర్ ఇవాన్సు యిలాఅన్నారు: ఆ దేశాల ప్రభుత్వాల జాతీయ సంస్థలు కోరిన పనిని మేము ప్రపంచ వైజ్ఞానిక సంస్థ కార్యదర్శి కార్యాలయం నుంచి చేస్తాము అందువల్ల మా కార్యక్రమాలను రూపొందించేటప్పుడు, వాటిని అమలు జరిపేటప్పుడు ఆ జాతీయ సంస్థలు ఎంతవరకు కృషి చేస్తున్నదీ ఆ దేశాల ప్రభుత్వాలు జాతీయ సంస్థలను పూర్తిగా వినియోగిస్తే, ప్రపంచ వైజ్ఞానిక సంస్థ వాటికి పూర్తిగా సహకరిస్తుంది.

లేడీ స్మిత్
రు 150



నెం 427
అసలు సైజు
స్టెయిన్ లెస్ స్టీల్, వాటర్ ప్రూఫ్
17 జువెల్స్ డైరెక్టు సెంటర్ సెకండ్ హాండుగల
MERIDAN WATCH CO.,
Bombav-1.



భోజనం చేసిన తృప్తికరంగా ఉంటున్నదా?

ఆరోగ్యవంతులకు మంచి ఆహారమంటే ఇష్టం కాని, అజీర్ణం, వికారం ఒక్కొక్కప్పుడు ఆకలిని భంగం కలిగిస్తాయి అప్పుడే ఒక మోతాదు మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు తీసుకో వలసిన సమయము శరీరంలో ఏదో చెడినప్పుడు ప్రకృతి ఎల్లప్పుడూ హెచ్చరిక ఇస్తుంది అందువల్ల అట్టి సూచనలను ఉపేక్ష చేయకుండా ఒక మోతాదు మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు నిర్విఘ్నంగా అజీర్ణతను పరిచేస్తుంది



ఖరీదు రు 2/7 (స్థానిక పన్నులు అదనము)

ఒక్క మోతాదు
వెంటనే ఉపశమనం ఇస్తుంది!

కడుపు నొప్పులు, కడుపులో వాయువు గుండె మంట, పుల్లని త్రేపులు వికారము నివారించి మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు వెంటనే శమనం కలుగచేస్తుంది. క్రింది సంతకంగల అసలైన మందు ఖరీదు చేయునప్పుడు చూచి కొనుడు.

మెక్లీన్
బ్రాండ్ స్టమక్ పౌడరు

... చిన్న ... 1/4 ... 5/11 ... స్థానిక పన్నులు అదనము

రాజాం వై, గుంటూరు, బెజవాడ,
మద్రాసు, బెంగళూరు,
మైసూరు, హైదరాబాదు
శిబిరాలో
పండిట్



దురాదత్ శర్మ
వైద్య వాచస్పతి
ప్రసంగ
ప్రసిద్ధ గాంచిన
నవరత్న కల్ప
కని పెట్టినవారు

(ప్రతి నెల ఇండియా మున్నగు క్యాంపులలో కలుసుకోండి
రాజమండ్రి (ప్రతి నెల 11 తేది హోటల్, శాంతినివాస్, ఫోన్ 22..
గుంటూరు (ప్రతి నెల 12 తేది కృష్ణ ..., ఫోన్ 181
విజయవాడ-2. (ప్రతి నెల 13 తేది వెల్కమ్ హోటల్, ... బిల్డింగ్స్ గాంధీనగర్, ఫోన్. 266
మద్రాసు (ప్రతి నెల 14, 15 తేదీలలో అంబాసడర్ హోటల్, 151, మౌంట్ రోడ్ ఫోన్ 86928
బెంగళూరు (ప్రతి నెల 16 మరియు 28 తేది తాజ్ మహల్ హోటల్, గాంధీ నగర్, ఫోన్ 2422
మైసూరు (ప్రతి నెల 17 తేది ఇంగ్లాండ్ కిచెన్ హోటల్, ... రోడ్ ఫోన్ 590
హైదరాబాదు (ప్రతి నెల 29 తేది తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోన్ 5591.
పలుకే పొందు వేళలు:
ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు, సా॥ 4 నుండి రా॥ 7-30 గంటవరకు
పై వేళల్లు గమనించి ఆకితేదిన వారి వైద్య సలహాను తీసుకొండి
వారు పేటకు సరిగా హాజరు ఏందుకు విమానంలో ప్రయాణంచేస్తారు

నవరత్న - కల్ప వాడండి

అవి వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము.
దిగువ జబ్బులకు అమోఘ నివారిణి.
నరముల బలహీనత, ... వ్యాధులు, అజీర్ణము, మూలవ్యాధి, ఉబ్బసము చిన్న పిల్లలకు ఆరోగ్యం చేకూర్చుటకు ఇది యొక్కటే ప్రసిద్ధమైనది
కోయంబత్తూరు, మధుర, తిరుచినాపల్లి, ... కాలికట్, తిరుచూర్, ఎర్నాకులం, కోటయం, త్రివేండ్రం నాగర్‌కోయిల్, తిరునల్వేలి లలో క్యాంపుల ఆ దినములకు, ఈ దిగి క్యాంపులకు వ్రాయండి:
NAVRATNA KALPA PHARMACY,
Jullundur City (India).
Grams: Navratna

ఉబ్బసం దగ్గులు

క్షయం, రాత్రి దగ్గులు, రొమ్ము పడిశము, ఉబ్బసం, తెరలు మెండాకో (MENDACO) వాడి చూడకుండ యిక ఒకరాత్రైన మీ నిద్రను, సత్తువను పోగొట్టుకోవద్దు. ఈ గొప్ప ఔషధము రక్తంలో ప్రవేశించి రొమ్ము నాళములు, ఊపిరితిత్తులమీద వెంటనే పనిచేయును కఫము తెగకొట్టి, దగ్గు బాధను తగ్గించుటకు ప్రకృతికి తోడ్పడును హాయిగా నిద్ర పట్టించును వెంటనే మీ కెమిస్టునద్దనుండి మెండాకో (MENDACO) తీసుకోండి వెంటనే నివారణ సంతృప్తిగా లేనిచో సొమ్ము వాపసు చేయబడును.

టెండరు నోటీసు

ఈ దిగువ నుదహరించిన పనులకు స్పెషల్ డివిజన్ విజయనగరము ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిచే, విజయనగరంలో వారి ఆఫీసులో ప్రత్యేకంగా సీలు వేయబడిన టెండరు తేదీ 31-8-55 సాయంకాలం 4 గం వరకు తీసుకొనబడును

పనుల పేర్లు:

1 నారాయణపురం ఆనకట్టకు ఎడమప్రక్క హెడ్ స్లూసు మరియు స్కవరింగు వెంట్సు, డివైడ్ గోడ యేప్రెను వగైరా సహా ముగా కట్టుటకు.
పని సుమారు విలువ రు 2,00,000
ప్రథమ ధరావత్తు సొమ్ము రు 5,000
అనెపు ధరావత్తు సొమ్ము రు 5,000

2 నారాయణపురం ఆనకట్ట పొడి భాగము (పొడవు 1176 అడుగులు) ఎప్రెనులు కిలో ఆఫ్ గోడలు సహితంగా
పని సుమారు విలువ రు 1,40,000
ప్రథమ ధరావత్తు సొమ్ము రు 35 000
అనెపు ధరావత్తు సొమ్ము రు 35 000

3 నారాయణపురం ఆనకట్టు కుడిభాగం హెడ్ స్లూస్, స్కవరింగు వెంట్లు, డివైడ్ గోడ ఏప్రెనులు వగైరా సహితముగా
పని సుమారు విలువ రు 2,00,000
ప్రథమ ధరావత్తు సొమ్ము రు 5,000
అనెపు ధరావత్తు సొమ్ము రు 5,000

కంట్రాక్టు — — షరతులు — — వివరములు గలిగిన ఫారములు ... ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, స్పెషల్ డివిజన్ విజయనగరం వారి ఆఫీసునుండి 20-8-55 తేదీ లగాయతు ... పొందవచ్చును.

10-8-55 తేదీన నారాయణపురం ఆనకట్ట పనికి ... ఇవ్వబడినది

సూపరింటెండింగ్ ఇంజనీర్,
... సర్కిల్.

పెట్టుబడులతో దరిద్రుల సహకారం

బాపట్లలో ముఖ్యమంత్రి విజ్ఞప్తి

బాపట్ల, ఆగస్టు 8 — ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు శాసనసభ్యులు శ్రీ పెనుమల రాజు మోహనరావు, ... కోటయ్య, గొంది ... గార్లు మరి కొందరితో కలిసి ఎమ్మిగనూరునుంచి ఇక్కడికి వచ్చారు

వారికి వ్యవసాయ కళాశాల రెస్టుహౌస్ వద్ద మునిసిపల్ చెయిర్మన్ శ్రీ వెలగపూడి సుబ్బారావుగారు మెజిస్ట్రేట్ డిప్యూటీ కలెక్టర్ మెజర్ మురారి, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ యం. వి. నరసింగరావు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ యస్. వి. ముదలియార్ గార్లు స్వాగతమిచ్చారు

పిమ్మట ముఖ్యమంత్రి బాపట్ల న్యాయవాది సంఘానికి ఆహ్వానింపబడారు. ఆయనకు అల్పాహారాన్నిచ్చారు. సంఘ కార్యదర్శి శ్రీ ఊటుకూరి సంపత్ కుమార్ గారు ఒక మెమోరాండం సమర్పించారు సంఘం అధ్యక్షులు పర్చిమూరి నరసింహారావుగారు వందనములు చెప్పారు

పిమ్మట మంత్రి వ్యవసాయ కళాశాల ఫారమును తిలకించారు ప్రిన్సిపాల్ నరసింగరావుగారు సూపరింటెండెంటు శ్రీ ఆ.జ. నేయులు నాయుడుగారు మంత్రికి ఫారములో వివిధ భాగములను చూపారు దారిలో మంత్రి బీ.పీ.కే అగ్రికల్చరు స్కూలు సందర్శించారు ఆ స్కూలు సూపరింటెండెంటు శ్రీ యం సోమయ్యగారు మంత్రికి స్కూలును చూపారు పిమ్మట ముఖ్యమంత్రి మునిసిపల్ హైస్కూలు సందర్శించారు అటుపైన మునిసిపాలిటీ వారు ఏర్పాటు చేసిన సన్మాన సభకు పాత హైస్కూలు భవనాలకు వెళ్లారు

అచ్చట జరిగిన సన్మానసభలో ఆయనకు మునిసిపల్ చెయిర్మన్ శ్రీ వెలగపూడి సుబ్బారావు పంతులుగారు సన్మానపత్రం సమర్పించారు సన్మానపత్రంలో సూచింపబడిన వివిధ విషయములకు ముఖ్యమంత్రి తగు సమాధానాలిచ్చారు గ్రామీణ ఉదారులు తమ జననీజనకుల పేరట ఆస్పత్రిలో బాకులు కట్టుటకు ముందుకు రావలెనని కోరారు పెట్టుబడి పెట్టడానికి వలయుధనం ప్రజలే యివ్వడం అత్యంత సంతోషదాయకమని చెప్పారు.

తైనంలో వున్న ఆంధ్రరాష్ట్ర ఆర్థిక దుస్థితిని గూర్చి ఆయన చెప్పారు ప్రజల సహకారం అర్థించారు రాష్ట్ర ప్రభుత్వం తీయబోవు ఋణానికి విరివిగా తోడ్పడవలసిందిగా కోరారు. ఆ తర్వాత శ్రీ యార్లగడ్డ రామనాథ బాబుగారు అక్కడ సహాయులు వందన సమర్పణ చేశారు

పిమ్మట ముఖ్యమంత్రి శ్రీ వరదపాటి మెమోరియల్ గర్ల్స్ హైస్కూలుకు వెళ్లారు విద్యార్థినులు మంత్రిగారికి స్వాగతం చెప్పారు. ముఖ్యమంత్రి పతాకము నెగురవేశారు.

ముఖ్యమంత్రి కర్లపాలెం, ముత్తాయపాలెం అటవి ప్రదేశాలను తిలకించి వచ్చారు. ముత్తాయపాలెంవద్ద కూడిన అనేకమంది బీద ప్రజలు అటవీ భూములు దానం చేయవలెనని మంత్రికి మహజర్లు యిచ్చారు శ్రీ మంతెన వెంకటరాజుగారు అచ్చట నివసించు పాండురంగాపురం వగైరా గ్రామాల ప్రజల యిక్కట్లను గూర్చి చెప్పారు

రాత్రి 10 గంటలకు మంత్రి కాంగ్రెసు కార్యకర్తలతో రెస్టుహౌసులో సమావేశమైనారు బాపట్ల తాలూకా, పట్టణ కాంగ్రెసువారు మెమోరాండం సమర్పించారు శ్రీ పి రామప్రసాద్, శ్రీ యడవల్లి సూర్యనారాయణ గార్లు ముఖ్యమంత్రికి స్థానిక అవసరాలను గూర్చి తెలియజేశారు

బాపట్ల అసిస్టెంటు స్టేషన్ మాస్టరు శ్రీ యస్ రామస్వామిగారు ముఖ్యమంత్రికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గల దుర్భర స్థితి గూర్చి నివేదించారు

నేటి ఉదయం శ్రీ గోపాలరెడ్డిగారు ప్యాసింజరులో విజయవాడకు బయలుదేరి వెళ్లారు, స్టేషన్‌వద్ద వారికి గొప్పగా వీడ్కోలు యివ్వబడింది స్టేషన్‌కు వచ్చిన వారిలో ముఖ్యులు మేజరు మురారి, శ్రీ నరసింగరావు డాక్టర్ ముదలియార్, డి. యస్. పి. రోషన్ ఖాన్ సాహెబు, శ్రీ మంతెన వెంకటరాజు యం. ఎల్. ఎ. సబ్ కలెక్టర్ శ్రీపతి రెడ్డి, పట్టణకాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ వేదాంతం వాసుదేవరావు, శ్రీ యిరి. బి మనోహరరావుగార్లు

"అద్దెదారుల రక్షణకు శాసనం చెయ్యాలి"

ముఖ్యమంత్రికి ఫిర్యాదు

వాణిజ్యమండలి విజ్ఞప్తి

విజయవాడ, ఆగస్టు 8 — అద్దెదారుల రక్షణ చట్టాన్ని చెన్నపురానికికూడా వర్తింపచేస్తూ మద్రాసుప్రభుత్వం శాసనం చేసినట్లు ఆంధ్రప్రభుత్వం కూడా ఒక శాసనం చెయ్యాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వాణిజ్యమండలివారు ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారికి నేడొక మెమోరాండం సమర్పించారు

ఆంధ్రరాష్ట్రంలోని మునిసిపల్ పట్టణాలన్నిటికీ శాసనాన్ని వర్తింపజెయ్యాలని ఇదిగా అర్థించారు

అనేకమంది సినిమా యజమానులు ... స్థలాలు అద్దెకు తీసుకొని వాటిలో ... ఏర్పాటు చేసి ... ఖాళీ చెయ్యవలసిందిగా ... మెమోరాండంలో పేర్కొన్నారు ... వెంటనే ఆ శాసనాన్ని ... చెయ్యాలని కోరారు

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ... హామీ ...

విజయవాడ పురపాలక సంఘ చైర్మన్‌గా కాంగ్రెసు అభ్యర్థి శ్రీ పోతిన గణపతిరావు పాత్రుడుగారు ఎన్నికైనప్పటి ఫోటో

తెలుగునాడు

రేపల్లె స్థానిక యువజన చేనేత కాంగ్రెస్ తృతీయ మహాసభ ఇటీవల శ్రీ నల్లమోతు నరసింహారావుగారి అధ్యక్షతను జరిగింది యువజన చేనేత కాంగ్రెస్ కార్యకర్తల విధులను గూర్చి పలువురు కార్యకర్తలు ఉపన్యసించిన మీదట దిగువ తీర్మానాలు ఆమోదించబడినవి కనుంగో కమిటీ చేసిన సిఫార్సులు చేనేత పరిశ్రమకు నష్టదాయకంగా వున్నవి చేనేతమగ్గాల స్థానే మరమగ్గాలను ప్రవేశపెట్టతగదు అంబరు చరఖాలను ప్రవేశపెట్టి ప్రోత్సహించాలి ఏరంగు పేటలు చేనేతకు కేటాయించాలి

• • •

ఇచ్చట సీనియర్ ఇన్‌స్పెక్టరుగా అయిదు సంవత్సరాలనుంచి పనిచేస్తూ ఉపాధ్యాయుల, విద్యార్థుల సంరక్షకుల గౌరవాభిమానాలకు పాత్రుడైన శ్రీ గొల్లపూడి లక్ష్మీనారాయణగారు నరసాపురంకు బదిలీ చెయ్యబడ్డసందర్భంలో ఆయనను బేతపూడి హిందూ హయ్యర్ ఎలిమెంటరీ స్కూలువారు, రేపల్లె రేంజి ఉపాధ్యాయులు, రేపల్లె టెన్నిస్ క్లబ్ వారు అల్పాహారవిందులుచేసి సత్కరించారు

అనపర్తి ఈ గ్రామంలో ప్రభుత్వ వయోజన విద్యాశిక్షణ కేంద్రంలో సమాజ విజ్ఞాన కేంద్ర ప్రారంభోత్సవం జరిగింది శ్రీ అద్దంకి ... (గోదావరి డివిజన్ విద్యాశాఖాధికారి) గారి అధ్యక్షతను, సభ జరిగింది శ్రీ యస్. వేణుగోపాల్ నాయుడు (విద్యాశాఖాధికారి తూర్పుగోదావరి) గారు కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు పుర ప్రముఖులు, వయోజనులు, విద్యార్థులు అనేకులు సభకు వచ్చారు శ్రీ కార్యంపూడి నాగేంద్రుడు (వయోజన విద్యాశిక్షణ కేంద్ర ప్రధానోపాధ్యాయులు)గారు పరిచయవాక్యాలుచెప్పారు ఈ జిల్లాకు చెందిన వయోజన శిక్షణోపాధ్యాయులు శ్రీయుతులు పి.హెచ్. వి. నరసింహమూర్తి, వి. కె. వెంకటేశ్వరరావు, కె. సాంబమూర్తి రాజు, వి. సోమసుందరం, మంథా సుబ్బారావు గార్లు ప్రసంగించారు ట్రెయినింగ్ స్కూలు ఉపాధ్యాయులు శ్రీ పి పాండురంగారావుగారు, తదితర వయోజన ఉపాధ్యాయులు బుర్రకథ చెప్పారు

తెనాలి స్థానిక ఆంధ్రవైశ్య సభ సర్వసభ్య సమావేశం శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రంలో శ్రీ వెంపటి కోటీశ్వరరావుగారి అధ్యక్షతను సమావేశమై అధ్యక్ష కార్యదర్శులుగా శ్రీ భాష్యం వెంకటాచార్యులు, శ్రీ దిగుమర్తి పుల్లయ్యగార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యవర్గసభ్యులను నియమించుటకు అధ్యక్ష కార్యదర్శులకు అధికార మివ్వడమైనది

నర్సారావుపేట ఈ తాలూకాకు చెందిన విశ్వబ్రాహ్మణులు ఇటీవల ఇచ్చట సమావేశమై విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత వేతన మిచ్చుట, విద్యార్థి వసతి గృహం ఏర్పాటు చేయుట, విజ్ఞానాభివృద్ధిగావించుట మున్నగు లక్ష్యాలతో "విశ్వబ్రాహ్మణ విజ్ఞానసమితి" అను పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటుచేశారు ఈ సంఘానికి శ్రీ బీ.వి. కోటేశ్వరరావుగారిని అధ్యక్షులుగాను, శ్రీ చిలకలపూడి ..., ... శ్రీ తాటికొండ ఆంజనేయులు గార్లను ఉపాధ్యక్షులుగను, శ్రీ కొమ్మరవు మల్లికార్జునాచార్యులు గారిని కోశాధికారిగను శ్రీ ఇంకొల్లు శంకరరావు శ్రీ అత్తలూరి సూర్యనారాయణగార్లను కార్యదర్శులుగాను మరి 12 మందిని కార్యవర్గ సభ్యులుగాను ఎన్నుకున్నారు ఈ సమావేశమునకు డాక్టర్ ... సుబ్రహ్మణ్యంగారు అధ్యక్షత వహించారు.

ఒంగోలు స్థానిక మునిసిపాలిటీకి కమిషనర్‌గా నియమింపబడిన శ్రీ యస్. పేరరాజుగారు ఈ నెల 1వ తేదీ నాడు చార్జి తీసుకున్నారు పన్నులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అధికంగా వేయవలెనని ... ఈ మునిసిపాలిటీకి అదనంగా 40 వేల రూపాయలు రాగలవని అంచనా వేయబడినది. ప్రస్తుతం ఒంగోలు మునిసిపాలిటీ ఆదాయం లక్ష 40 వేలు.

మంగళగిరి ఈ పట్టణ కాంగ్రెసు వర్కర్లు ... కాంగ్రెస్ ... శ్రీ ... నాయుడుగారి అధ్యక్షతను సమావేశమై ... శ్రీ ... శ్రీ ... సూర్యనారాయణ, శ్రీ ... శ్రీ రామ్మూర్తి కొండదుర్గ.

మోరి స్థానిక చేనేత సహకార వుత్పత్తి విక్రయసంఘ మహాజనసభ సమావేశం 3 వ తేదీని జరిగింది శ్రీ జాన నాగమల్లయ్యగారు సమావేశానికి అధ్యక్షత వహించారు. సంఘ కార్యకలాపాలనుగురించి ప్రసంగాలు జరిగాయి నూతనసంవత్సరానికి శ్రీ జాన నాగమల్లయ్యగారు అధ్యక్షులుగా, శ్రీ జాన వీరభద్రరావుగారు ఉపాధ్యక్షులుగా మూడవసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు శ్రీయుతులు కాశిన శంకరయ్య, చింతా తాతాచార్యులు, బళ్ల వీర్రాజు కాశిన చినఅప్పారావు, గాదె వెంకటరత్నంగార్లు డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు

తెనాలికి డ్రెయినేజి స్కీము

చెయిర్మన్‌తో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ చర్చ

తెనాలి, ఆగస్టు 8 — ఆంధ్ర ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శ్రీ సూర్యప్రకాశరావుగారు అసిస్టెంటు ఇంజనీర్ శ్రీ బి వి రెడ్డిగారితోకలిసి తెనాలి డ్రెయినేజి స్కీముకు సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చెయ్యడానికి తెనాలికి వచ్చారు.

వారు తెనాలి మునిసిపల్ చెయిర్మన్ శ్రీ ఆవుల గోపాలకృష్ణమూర్తిగారితో చర్చలు జరిపారు

తెనాలి డ్రెయినేజి స్కీము తుది ముసాయిదాను ఇంజనీరింగ్ సెక్షన్ రెండుమూడు మాసాలలో ప్రభుత్వానికి నివేదించగలదని తెలుస్తున్నది స్కీము ఈ సంవత్సరాంతంలో గాని 1956 వ సంవత్సరం ప్రారంభంలోగాని అమలుజరపడానికి వీలు కలుగుతుంది. ఈ లోగా మునిసిపాలిటీవారు ఈ స్కీము నిర్వహణకు కావలసిన డబ్బు ప్రయత్నానికి తగు మార్గాలను ఆలోచిస్తున్నారు ఈ విషయమై చెయిర్మన్ కౌన్సిల్ స్పష్టమైన ప్రతిపాదనలను కౌన్సిల్‌కు సూచించగలరని తెలుస్తున్నది

ఒంగోలు బ్లాక్‌లో అభివృద్ధి పనులకు 15 లక్షలు మంజూరు

ఒంగోలు, ఆగస్టు 7—ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ కె. ఎ. ధర్మరాజాగారు, శ్రీయుతులు బి. కృష్ణమూర్తి కె. కోటేశ్వరరావుగారితో కలిసి అమ్మనబ్రోలు, కనుపర్తి కొర్రపాడు, కొప్పోలు గ్రామాలలో బ్లాక్ డెవలప్ ఆఫీసుల నిర్మాణానికి గల వసతులను పరిశీలించారు

గ్రామాలలో ఈ ఆఫీసుల నిర్మాణానికిగాను లక్ష 10 వేలు ప్రత్యేకించబడినవి, ఈ సొమ్ము 3 నెలలలో ఖర్చుచేయవలసివున్నదని తెలుస్తున్నది

ఈ నెల 1 వ తేదీనుంచి ఒంగోలు జాతీయ వికాస కేంద్రాలను కమ్యూనిటీ బ్లాక్‌కు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

ఈ మూడుబ్లాకు 1955-56 నుంచి మూడు సంవత్సరాలలో వివిధ అభివృద్ధి పనులకు 15 లక్షలు మంజూరు చెయ్యబడింది ఇందులో పేద్ద, వ్యవసాయ సహాయం, ఆరోగ్యం, పారిశుధ్యం, ప్రత్యేక విద్య ఏర్పాట్లు లాంటి అవసరంగా నిర్ణయించబడింది మంజూరు చేయబడినది

వ్యవసాయానికి అయిదు లక్షలు, రవాణాలకు లక్ష 25 వేలు గ్రామ పంచాయితీలకు 50 వేలు, విద్య, ఆరోగ్యం విధుకు 1 లక్ష, వ్యవసాయాభివృద్ధికి 5 లక్షలు గలవు

నర్సేనావ రిక్రియేషన్ క్లబ్‌కు శ్రీ టి. జి. కున్నిరామ్ ... అధ్యక్షులు ... శ్రీ ... మూర్తి (కార్యదర్శి) ... (అసిస్టెంటు కార్యదర్శి) శ్రీయుతులు ... మూర్తి (కోశాధికారి)గా ఎన్నుకున్నారు

నూజివీడు ఆగస్టు 8 — విదేశాలకు 30,000 ఒమ్ములు ... ఎగుమతి చేసేందుకు ... అనుమతి ... ప్రభుత్వం ... ఎగుమతి ... అనుమతి ... వచ్చును

చిత్తూరుజిల్లాలో మరి 170 యకరాల భూదానం

జులై నెలవరకు వసూలు

మదనపల్లె, ఆగస్టు 4—చిత్తూరుజిల్లాలో ఇదివరకు వసూలైన 6500, యకరాల భూమిగాక మరియు 17-40 తరి, 156 యకరములు ఖుష్కి జులై ఆఖరువరకు వసూలైనదని మదనపల్లె భూదానోద్యమ సహకారసంఘానికి శ్రీ బి కె రామారావుగారు తెలియజేస్తున్నారు

శ్రీ రామారావుగారు మదనపల్లె, వాయల్పాడు, పుంగనూరుతాలూకాల, గ్రామాలలో ప్రచారంచేస్తూ చిన్న చిన్న సభలనుపెట్టి భూదాన ఉద్యమంగూర్చి చెప్పారు దాదాపు 470 మంది దాతలు వాగ్దానాలు చేశారు స్థానిక శాసనసభ్యులు, కాంగ్రెసువాదులు ఇతర రాజకీయ పక్షములవారు తోడ్పడవలెనని కోరారు

ఇదివరకు దానపత్రముల నిచ్చిన దాతలు కొందరు.—

శ్రీయుతులు లక్ష్మణరెడ్డి (మదనపల్లె) 2. నూతి రాధాకృష్ణయ్య 5, టి గోపాలకృష్ణగుప్త (యం యల్. ఏ) 5, కదియాల చిన్నరామయ్య (చౌడేపల్లి) 10, టి యస్. విశ్వనాథరెడ్డి (యం. పి) 17 తరి, య 43 ఖుష్కి, బైసాని వెంకటరత్నం 20, జనమంచి సుబ్రహ్మణ్యం 25 ఖుష్కి, పోలేపల్లి క్రిష్ణప్పశెట్టి (వాయల్పాడు) 1-50, నెమలి బదిరు 10, ఆవుల దామిరెడ్డి (రేణిమానులపల్లె) 2, నల్లూరు పెద్దనారాయణరెడ్డి (కలికిరి) 7, గంటం మోపూరి రెడ్డి 15 సెంట్లు, జి వెంకట్రాయప్ప 12-50, కె వి. రత్నమ్మ 5, కె నరసింహారెడ్డి 3, కె. వెంకటరమణారావు 2, కె రామదాసు (కరణం) 25 సెంట్లు, పామల వెంకట్రామరెడ్డి (రైతు) 3 యకరాలు

మాజీ గీతపనివారికి జీవనోపాధి

కల్పించాలని మంత్రి శ్రీ నాగేశ్వరరావుగారి వద్దకు రాయబారం

కర్నూలు, ఆగస్టు 8—ఆంధ్రరాష్ట్ర గీతపనివారల సంఘం అధ్యక్షులు శ్రీ అంకెం వెంకటపతి (అడ్వొకేటు) గారు శ్రీ ఆర్ అయ్యన్నగౌడ, శ్రీ నక్కల మునిరత్నం నాయుడుగారు మరి కొందరు మద్యనిషేధశాఖా మంత్రి శ్రీ ఎ బి నాగేశ్వరరావుగారి వద్దకు ఇటీవల రాయబారం వెళ్ళి గీత పనివారి తరపున ఒక మెమోరాండం సమర్పించారు

మాజీ గీత పనివారి స్థితిని చక్కబరచడానికి లోగడ ప్రభుత్వం వాగ్దానం చేసిన చొప్పున సహాయ కార్యక్రమాలు ప్రారంభించ వలసిందిగా అర్థించారు

200 నీరా సొసైటీలు స్థాపించాలని, సొసైటీలలో తయారుచెయ్యబడే బెల్లానికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వము వహించాలని, సంవత్సరం పొడవునా మాజీ గీతపనివారికి పని కల్పించాలని రాయబారసంఘం కోరారు మరికొన్ని సూచనలు చేశారు

వారు చేసిన సూచనలను గురించి ఆలోచించి అవసరమైన చర్య తీసుకొనగలనని మంత్రి వాగ్దానం చేశారు

ఏనవరంనుంచి ధవళేశ్వరానికి వైర్‌లెస్

రాజమండ్రి ఆగస్టు 8—ఆంధ్ర రాష్ట్ర ... శ్రీ ... గారు, ... ధవళేశ్వరానికి ... రేడియో ... సంబంధించిన శ్రీ ... ధవళేశ్వరానికి వైర్‌లెస్ ఏర్పాటు చేశారు

ముఖ్యంగా గోదావరి వరదలను గురించి ఎప్పటికప్పుడు ... తెలియజేసే నిమిత్తం ఈ వైర్‌లెస్ ఏర్పాటు చెయ్యబడింది

ఆంధ్రరాష్ట్ర ... వైర్‌లెస్ సెట్లను ... సంతృప్తి తెలియజేసినట్లు తెలుస్తున్నది

... ఆగస్టు ... పెద్దల ... శ్రీ ... ప్రారంభిస్తారు

రేడియో

(ఆగస్టు 12, శుక్రవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం, 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా), 7-15 మద్రాస్ రిలే, 7-30 మద్రాస్ రిలే, 8-0 (ఆం. వా), మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం-పట్టణంలలో ప్రయోగాలు ప్రసంగం, సంగీతపాఠం; 1-0 మద్రాస్ రిలే, 1-30 మద్రాస్ రిలే; 1-40 (హిం. తె. వా), 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు-విదేశాలలోని భారతీయులు ప్రసంగం, హిందీపాఠం, 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు-ప్రాచీనవీ భవం ప్రసంగం, పాటలు గూనివాడు. కుటీర పరిశ్రమలు. శ్రీకాకుళంలోని బాణసంచాపరిశ్రమ-ప్రసంగం, సాయంత్రం 5-30 కోసూరు నాగభూషణం (వా), 6-0 సంగీత శిక్షణ, 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం-సుభాషితములు, పిల్లాటిరేవు (స్త్రీలకు); రాజకుమార నలుగుపాట, ముచ్చటలు — భారత విదుషీమణులు ఝాన్సీ లక్ష్మీబాయ్-ప్రసంగం ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె.వా), 7-15 గ్రామస్థుల కార్యక్రమం-రంగుసిరాట్నం (పిల్లలకు). 7-30 అస్తమయం చరిత్రాత్మక నాటిక-రచన రామ్‌చంద్; 7-45 మద్రాస్ రిలే, 9-0 (ఆం వా); 9-15 వాద్యబృందం, 9-30 (రి), 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 నేటి కార్యక్రమముల వివరణ; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 నాదస్వరం (తిరువిసనుండిరిలే); 8-0 (ఆం. వా), మధ్యాహ్నం 1-30 (రి), 1-40 (హిం. వా), 1-50 (రి); 4-30 (రి): సాయంత్రం 5-30 జ్ఞానం సంతానం (గా); 6-0 (ఆం.వా) -స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 7-0 (న్యూ. రి), 7-30 (రి); 9-0 (ఆం. వా), 9-15 ప్రసంగం(ఆం), 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) – వాతావరణ సూచన, 7-15 (రి), మధ్యాహ్నం 12-0 కార్మికులకార్యక్రమం, 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు, 1-0 (రి), 1-30 (ఆం. వా), 1-40 (రి), 1-50 (తె. వా), 2-0 నిలయ విద్వాంసుడు (వ), 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు, 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు, 6-25 (న్యూ. రి), 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా), 7-15 గ్రామస్థుల కార్యక్రమం, 7-45 ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి (గా), తిరువాలంగాడు ఎస్. సుందరేశ అయ్యర్ (వ), తంజావూర్ కె. మూర్తి (మృ), ఉమయాళ్‌పురం ఎస్. కోదండరామ అయ్యర్ (ఘ); 9-30 లలిత గీతావళి: ఎస్. రాజం—ఎ. వి. ఆర్. వాద్యగోష్ఠి, సహా, 9-50 (న్యూ. రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి), 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా), 7-15 డి సరోజ, 7-45 మహ్మద్ వజీర్ (ఘ), 8-0 (ఆం. హిం. వా), 8-30 మధుసూదన్‌భావే (ఫ), మధ్యాహ్నం 12-30 (రి), 1-0 మహిళాసమాజం - ఇప్పటికైనా కట్నాలపద్ధతిని చట్టరీత్యా అరికట్టాలి గోష్ఠి, ఆదనపురాబడి సౌకర్యాలు - రొట్టెలను తయారు చేయుట గృహనిర్మాణ సూచనలు, సంగీతపాఠం మన జాతీయగీతం, 1-45 (రి), 1-50 (తె వా); 3-30 పాఠశాలలకు – మన సంగీత వాద్యములు: వయొలిన్; నల్లూరు విజ్ఞానశాస్త్రవేత్తలు. ప్రఫుల్లచంద్రరాయ్ – ప్రసంగం, సాయంత్రం 5-30 మధుసూదన్‌భావే (ఫ). 5-45 మహ్మద్ వజీర్ (ఘ): 6-30 (రి), 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ —గీతావళి ఎ. వి. పూర్ణచంద్రరావు. 7-0 (తె. వా), 7-15 గ్రామసీమ—వ్యవసాయం, పశు, ఆరోగ్యవిషయములపై శ్రోతల ఉత్తరాలకు జవాబులు, 8-0 మద్రాస్ రిలే, 9-0 (ఆం.ఉ. వా), 9-30 (రి), 10-0 మధుసూదన్‌భావే (ఫ), 10-30 ప్రసార సమాప్తి.

కృష్ణా జిల్లాబోర్డు హైస్కూళ్లలో చదువు

గన్నవరం, ఆగస్టు 8—కృష్ణాజిల్లాలోని బోర్డు హైస్కూళ్లు తెరిచి దాదాపు రెండు మాసాలు కావస్తున్నది. ఇంతవరకు టెక్స్టు పుస్తకాలు నిర్ణయంకానందున, పుస్తకాలులేక, పాఠాలు జరుగక విద్యార్థులు నష్టపడుతున్నారు జిల్లాలోని 89 హైస్కూళ్లలో దేనికీ ఇంతవరకు అవసరమైన ఉపాధ్యాయుల నియామకం జరగనందునకూడా హైస్కూళ్లలో విద్యాబోధనకు ఆటంకం కలుగుతున్నది

ఇందువల్ల తమ క్రింది సిబ్బందికి టైమ్ టేబిలు ఏర్పాటు చెయడంలో ప్రధానోపాధ్యాయులకు సందిగ్ధావస్థ కలుగుతున్నది. పుస్తకాలు రావడంలో ఆలస్యం జరిగినా, సిలబసు ప్రకారం ఏదోవిధంగా నెట్టుకు పోవచ్చునని, ఆయా శాఖలలో ఉపాధ్యాయులను నియమించ పోవడం వల్లనే విద్యాబోధన కార్యక్రమానికి యిబ్బంది కలుగుతున్నదని కొందరు ప్రధానోపాధ్యాయులు అంటున్నారు.

సాధ్యమైనంత త్వరలో పాఠ్య పుస్తకాల నిర్ణయించి, హైస్కూళ్లలో అవసరమైన పూర్తి సిబ్బందిని నియామకం జరగకపోతే విద్యార్థులు విపరీతంగా నష్టపడగలరని వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయంలో కృష్ణా జిల్లాబోర్డువారు త్వరితంగా నిర్ణయం చేయుట అవసరమని అందరూ భావిస్తున్నారు.

భారత దేశంలోని బొగ్గు గనులలో ఉత్పత్తి 1955 జూన్ నెలలో ... 1955 మే నెలలో ... టన్నులు ఉత్పత్తి కాగా 1955 జూన్‌లో ... టన్నులు ఉత్పత్తి అయినదని ... ప్రభుత్వ గనుల ... ప్రకటించారు



ఇప్పుడు ఇండియాలో లభ్యమౌతున్నది

పామాలీవ్ టాల్కమ్ డీలక్స్
మీరు ఎదురుచూస్తున్న టాల్కం పౌడర్! మేలైన టాల్క్‌లోని అన్ని గుణాలతో కొత్త పరిమళం. ఉత్తమమైన 17 సెంట్స్ నుంచి నైపుణ్యంతో తయారు చేయబడినందున పామాలీవ్ టాల్కం డీలక్స్ విరజిమ్మే సువాసన మిమ్ము ఆనందపరుస్తుంది ... గంటల తరబడి చల్లగా, హాయిగా వుంటుంది!
పామాలీవ్ టాల్కమ్ డీలక్స్

పాల్గొనండి
గెవార్ట్
Gevaert
వర్షాకాలపు
ఫోటోగ్రాఫిక్ పోటీలో పాల్గొనండి
సిలోన్ రేడియోమీద ఏ పి ఎల్ వారిచే ఏర్పాటు చేయబడిన 'ఫోటో ఫెంటసీ'
2,200 పైగా బహుమతులు
మొదటి బహుమతి రు 1,000 రొఖ్ఖం
రెండవ బహుమతి: ఒక పెయిలార్డ్ బోలెక్స్ సి. 8 మూవీ కెమెరా విలువ రు. 620/-
ఇంకా ఫోటోగ్రాఫిక్ ఎక్విప్‌మెంటుగల 23 విలువగల బహుమతులు
ముగింపు తేది ఆగస్టు 19 జ్ఞాపకం వుంచుకోండి.
అద్భుతమైన యీ బహుమతులను గెలవడానికి మీరు చేయవలసిందల్లా "వర్షాకాలం" అనే శీర్షికతో ఒక ఫోటోగ్రాఫ్ తయారు చెయడమే ఈ పెద్ద పోటీ పూర్తి వివరాలను సిలోన్ రేడియో మీద రాబోవు శుక్రవారము రాత్రి 8 గం లకు (31 అండ్ 49 మీటర్ బ్యాండ్స్) "ఫోటో ఫెంటాసీ" వినండి లేదా మాకు వ్రాయండి:
Allied Photographics Limited
అలయిడ్ ఫోటోగ్రాఫిక్స్ లిమిటెడ్,
కస్తూరి బిల్డింగ్, జంషెడ్జీ టాటా రోడ్డు, బొంబాయి-1



ద్విశక్తిగల
మొబిల్‌గ్యాస్
మీకు అధిక ఇంజను శక్తి నిచ్చును!
ఇది ఎగురుచున్న ఎఱ్ఱని గుఱ్ఱపు చిహ్నముగల చోట దొరుకుతుంది
స్టాండర్డ్-వాక్యూమ్ ఆయిల్ కంపెనీ
(కంపెనీ సభ్యుల బాధ్యత పరిమితము)

క్రీడాలోకం

ఇండియాలో చైనీస్ వాలీబాల్ జట్టు పర్యటన

మొత్తం ఐదు టెస్టులలో పాల్గొంటుందట

న్యూఢిల్లీ, ఆగస్టు 9—వచ్చే శీతకాలంలో ఇండియాలో పర్యటించనున్న చైనీస్ వాలీబాల్ జట్టు మొత్తం ఐదు "టెస్టు" పోటీలలో పాల్గొనగలదని తెలుస్తున్నది.

ఇండియన్ వాలీబాల్ ఫెడరేషన్‌కు అఫిలియేట్ చెయ్యబడిన ప్రతి రాష్ట్ర సంఘం చైనీస్ జట్టుతో ఒక పోటీ ఏర్పాటు చేసుకోడానికి అవకాశమివ్వబడగలదని తెలుస్తున్నది.

ఇండియాలో పర్యటించిన మరే విదేశీ జట్టు చైనీస్ వాలీబాల్ జట్టు అంత తక్కువ షరతులను విధించివుండలేదని యు. పి. వి లేకరి వ్రాస్తున్నారు.

మదనపల్లెలో క్రికెట్ పోటీ

కాలేజి జట్టు గెలుపు

మదనపల్లె, ఆగస్టు 8—క్రిందటి ఆదివారం నాడు ఇక్కడ జరిగిన ఒక క్రికెట్ పోటీలో బిసెంట్ థియొసాఫికల్ కాలేజి ఎలెవెన్ జట్టు మదనపల్లెటౌన్ ఎలెవెన్ జట్టును ఓడించింది.

స్కోరు వివరమిది:

కాలేజి ఎలెవెన్— ఐదు వికెట్లను 'డిక్లేర్' చేయగా 163 (అజం-57, ఎటాభిరామారావు 25, కె వి రమణారావు-27; శేషగిరి ఐదు వికెట్లకు 52 పరుగులు

టౌన్ ఎలెవెన్: 59 (కె. వి. రమణారావు 15 పరుగులకు ఐదు వికెట్లు)

హైదరాబాద్ లీగ్ క్రికెట్

హైదరాబాద్, ఆగస్టు 8—నిన్న పోలీసు గ్రౌండ్‌లో జరిగిన హైదరాబాద్ 'ఏ' లీగ్ టోర్నమెంటులో ఆలీ సెయింట్స్ స్కూలు, హైదరాబాద్ స్టేట్ పోలీస్ పోటీ 'డ్రా'గా అంతమైంది.

స్కోరు వివరమిది: హైదరాబాద్ స్టేట్ పోలీసు వారు ... వికెట్లకు 'డిక్లేర్' చేయగా (వెంకటరావు-72, రామకృష్ణ-53 ... కౌల్, మహమ్మదాలీఖాన్-43; హెచ్. శ్రీనివాస్-55 పరుగులు రెండు వికెట్లు)

ఆలీ సెయింట్స్ స్కూలు: ఆరు వికెట్లకు 180 పరుగులు (హెచ్ కె శ్రీనివాస-67 అల్వార్ హుస్సేన్-35, టుకర్-24).

హైదరాబాద్ సోకర్ ఆటగాళ్ళ పయనం

మాస్కోకు

హైదరాబాదు, ఆగస్టు 9—రష్యాకు పయనం కానున్న భారత ఫుట్‌బాల్ టీము కెప్టెను మిస్టర్ ఎస్ ఏ రహీము నేడు ఇక్కడ నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

రష్యాలో పర్యటించనున్న జట్టుకు ఎన్నుకోబడిన నలుగురు హైదరాబాదు ఆటగాళ్ళు—నూర్, లతీఫ్, అజీజ్, లాయికిలు ఎల్లుండి రైలులో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. అక్కడ ఇతర ఆటగాళ్ళతో కలిసి ఆగస్టు 16 వ తేదీన మాస్కోకు విమానంలో బయలుదేరుతారు.

వార్సాలో హాకీ టోర్నమెంట్

ఫైనలుకు ఇండియా రాక

వార్సా, ఆగస్టు 9—ప్రపంచ యువజన క్రీడోత్సవం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న హాకీ టోర్నమెంటులో నేడు ఇండియా ఈజిప్టును 6-0 గోలులతో ఓడించి ఫైనలుకు వచ్చింది. రేపు ఇండియా, పోలెండ్‌లకు పోటీ జరుగుతుంది.

నేటి పోటీలో ఐఫ్రీర్ మూడు గోలులు, ఉదమ్‌సింగ్ రెండు గోలులు, ఒక్షిష ఒక గోలు కొట్టారు.

నిన్న ఇండియా, ఆస్ట్రేలియాపై ఒకే ఒక గోలుతో విజయము పొందింది.

ఢిల్లీ వాండరర్స్ గెలుపు

వెల్లింగ్టన్, ఆగస్టు 9—వాంగనూయిలో నేడు ఢిల్లీవాండరర్స్‌కు నార్త్ ఐలెండ్ జట్టుకు హోరాహోరీగా జరిగిన హాకీపోటీ భారతీయుల విజయంతో అంతమైంది. భారతీయులు ఒకే ఒక గోలుతో గెలుపు సాధించగలిగారు.

గ్రామ నాయకులకు శిక్షణ

న్యూఢిల్లీ, ఆగస్టు 8—కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమంలో గ్రామ నాయకులకు శిక్షణ ఇవ్వడానికి మద్రాసు ప్రభుత్వం సిద్ధపరచిన ప్రజాశిక్షకులను కమ్యూనిటీ ప్రాజెక్టు నిర్వాహక మండలి తగు చర్యల నిమిత్తం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది.

గ్రామీణులకు స్వయంసహాయం, స్వయం విశ్వాసం కలిగించడం ఈ శిక్షణ లక్ష్యం.

ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారికి ధర్మాజీగూడెంలో ఇచ్చిన స్వాగత సందర్భమున తీసిన ఛాయాచిత్రం. ఇందులో చాలామంది అసెంబ్లీ సభ్యులను చూడగలరు.

ఆంధ్రలో భూసంస్కరణలు

ఎక్కలి అప్రమత్తతతో అమలుపరచగలమని మద్రాసులో మంత్రి శ్రీ చంద్రమౌళిగారి ప్రకటన

అధికోత్పత్తిని సాధించడమే తమ లక్ష్యమని వివరణ

మద్రాసు, ఆగస్టు 10—

భూస్వామ్య విధానానికి సంబంధించిన వివిధాంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత తాను తలపెట్టిన సంస్కరణలను ఆంధ్ర ప్రభుత్వం ఎక్కలి అప్రమత్తతతో అమలుపరచగలదని రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు నేటి సాయంత్రం ఇక్కడ ప్రసంగిస్తూ హామీ నిచ్చారు.

తన గౌరవార్థం ఆంధ్ర వాణిజ్య మండలి వారు ఏర్పాటు చేసిన విందు సందర్భంగా జరిగిన సభలో రెవిన్యూ మంత్రి శ్రీ కె చంద్రమౌళిగారు మాటాడుతూ, భూసంస్కరణలను ప్రతిఘటించకూడదని, ప్రజలు కాలానుగుణంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

భూసంస్కరణలను ప్రవేశపెడితే అతి తీవ్రమైన పరిణామాలకు దారితీయగలవని ఇప్పటికీ వ్యవసాయోత్పత్తులు హెచ్చడానికి తగు అవకాశాలను కల్పించడమే తమ ప్రధానోద్దేశమని మంత్రి శ్రీ చంద్రమౌళిగారు పేర్కొన్నారు.

జపాన్‌లోను, ఇతర తూర్పు ఆసియా దేశాలలోను ఆంధ్ర వాణిజ్యమండలి రాయబార వర్గంవారు ఇటీవల జరిపివచ్చిన పర్యటన గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో సిరిసంపదలను వర్ధిల్లజేయడంలో తాము పొందిన అమూల్యమైన అనుభవ జ్ఞానసంపద వారికి తోడ్పడగలదని తాను ఆశిస్తున్నానని, ఆంధ్రలో అపారంగా లభ్యం కాగల సహజ సంపదను సమర్థంగా సద్వినియోగపరచవలసిన ఆవశ్యకత కలదని, అట్టి మహత్తర కార్యభార నిర్వహణలో వాణిజ్యమండలివారు ఆంధ్ర ప్రభుత్వంతో సహకరించగలరనే భావిస్తున్నానని మంత్రి శ్రీ చంద్రమౌళిగారు తెలిపారు.

సభ శ్రేయస్సు దృష్ట్యా దేశంలోని సహజసంపదను సంపూర్ణంగా, సమర్థంగా వినియోగించగలిగిననాడే శోషలిస్టు పద్ధతిలో నవసమాజ స్థాపనం సాధ్యం కాగలదని రెవిన్యూమంత్రి శ్రీ చంద్రమౌళిగారు ప్రకటించారు.

తమను గౌరవించినందుకు మంత్రి శ్రీ కె చంద్రమౌళిగారు వాణిజ్యమండలి సభ్యులకు కృతజ్ఞత తెలిపారు.

ప్రారంభంలో ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు శ్రీ జె వి సోమయాజులుగారు మంత్రికి స్వాగతం చెబుతూ, దేశానికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. ఆంధ్రలో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఐక్య కాంగ్రెస్ అఖండ విజయాన్ని పొందడానికి ఆంధ్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా శ్రీ కె చంద్రమౌళిగారు సల్పినకృషి చాలవరకు కారణమని శ్రీ సోమయాజులుగారు అన్నారు.

ఆంధ్రలో తలపెట్టబడ్డ భూస్వామ్య సంస్కరణల గురించి ప్రస్తావిస్తూ, అటి సంస్కరణల వల్ల వ్యవసాయార్థిక విధానంలో ప్రతిష్టంభన ఏర్పడకుండా చూడ్డానికి ముందుగానే తగు జాగ్రత్తలను తీసుకోవాలని, భూసంస్కరణలను విడివిడిగా అమలు పరచిన పక్షంలో ఏ ప్రజలకైతే ప్రయోజనాలను సిద్ధింపజెయ్యడానికి అవి ఉద్దేశింపబడినవో ఆ ప్రజలకే ప్రతిబంధకాలు ఏర్పడగలవని శ్రీ సోమయాజులుగారు తెలిపారు.

వ్యవసాయదారులకు పరపతి సౌకర్యాలను ఇతోధికంగా కల్పించవలసిన అవసరాన్ని గురించి ఆయన వివరించారు.

రాష్ట్రం మొత్తంమీద గరిష్ఠ పరిమితిలో ఉత్పత్తిని సాధించడానికి భూమిని సక్రమంగా అభివృద్ధిపరచే నిమిత్తం తీసుకోవలసిన చర్యలను గురించి సూచించడానికి ఆంధ్రలో అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయాలని శ్రీ సోమయాజులుగారు సూచించారు.

ఆంధ్ర వాణిజ్యమండలి మాజీ అధ్యక్షుడు శ్రీ పి సూర్యనారాయణగారు వందన సమర్పణ చేశారు.

జాతీయ పతాకకు అవమానం

లోక్ సభలో పండిట్ పంత్ హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆగస్టు 9—దక్షిణ భారతంలోని ఫలానా పార్టీ నాయకులు కొందరు భారత జాతీయ పతాకను అవమానించాలని చేసిన ప్రకటనను ఖండించడంలో హోంశాఖ మంత్రి పండిట్ పంత్ వెనుకాడలేదు.

పండిట్ పంత్ నేడు లోక్ సభలో పౌరసత్వం బిల్లుపై జరిగిన చర్చలకు సమాధానం చెబుతూ జాతీయ పతాకను అవమానపరచడం వంటి గర్హ్యమైన పనికి పూనుకొనేంత అవివేకులుగా, దుందుడుకులుగా ఎవరూ వుండరనుకున్నానని అన్నారు. దక్షిణ భారతంలోని ఒక పార్టీ నాయకుడు జాతీయ పతాక ప్రతిష్ఠకు పవిత్రతకు భంగం కలిగించే ప్రకటన చేసిన తర్వాత తను అన్నది తప్పని సరిదిద్దుకోవడం తను విస్మరించలేదని పండిట్ పంత్ అంటూ, ఇక మీదట ఎవరూ అలాటి దుష్కృత్యాన్ని తలపెట్టరని భావిస్తున్నానని ఆయన అంటూ ప్రజల సరసతను బట్టే ఈ విషయాన్ని ఇక ఇంతటితో వదిలిపెట్టేస్తున్నానని అన్నారు.

జాతీయ పతాకను మామూలు గుడ్డ పేలికగా భావించి దానిని కాల్చివేస్తాము చింపుతాము అని బెదిరించేవారికి పౌరసత్వాలు లేకుండా చేయాలని అంతకు ముందు ఎందరో సభ్యులు ప్రసంగించారు.

భవనాలకు, స్కూళ్ళకు శబ్ద నిరోధక సాధనాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 9—గృహాలలోకి, కార్యాలయాలలోకి, స్కూళ్ళలోకి బయటి శబ్దం లోపలకు రాకుండా చేయడానికి ప్రమాణాలను నిర్ణయిస్తూ భారత ప్రమాణీకరణ సంస్థ ఒక చిత్తు ప్రణాళికను ప్రజాభిప్రాయంకోసం విడుదల చేసింది. బయట శబ్దాలు గృహాలలోకి చొరకుండా కట్టుదిట్టాలు చేయడం అవసరం. ఈ విషయమై బ్రిటన్‌లోను, ఇతర యూరోపియన్ దేశాలలోను అనేక పరిశోధనలు జరిగినవి. వివిధ రకాల భవనాలకు వివిధ రకాల ప్రమాణాలు తయారుచేయడం జరిగింది.

భారత దేశంలో అమలు జరుపడానికి తలపెట్టబడిన ఈ ప్రమాణాలు శబ్దప్రసార సూత్రాలను వివరించి, వెలుపలి శబ్దాలు లోపలికి చొరకుండా గృహాలను నిర్మించడానికి అనుసరించదగిన పద్ధతులను సూచిస్తున్నాయి. భవనాలలోకి బయటి వేడి లోపలకు రాకుండా, అగ్ని భయంలేకుండా, గృహాలను నిర్మించే పద్ధతులనుకూడ ఆ సంస్థ పరిశీలిస్తున్నది.

పైన పేర్కొన్న ప్రమాణాలపై అభిప్రాయాలు పంపదల్చినవారు 1955 అక్టోబర్ 18 వ తేదీలోగా ఇండియన్ స్టాండర్డ్సు ఇన్‌స్టిట్యూట్, 19 యూనివర్సిటీ రోడ్డు, ఢిల్లీ-8 చిరునామాకు పంపాలి.

భారత పౌరసత్వం బిల్లు

కామన్‌వెల్త్ పౌరసత్వం సూత్రాలు ఇండియాకు చాలా అనుకూలాలుగా వున్నాయని పండిట్ పంత్ వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 9—

బ్రిటన్‌లోను, దాని కాలనీలలోను చాలమంది భారతీయులు నివసిస్తున్నారని, వారికి ఈ బిల్లు లాభకరంగా వుండగలదని నేడు ఇండియా పౌరసత్వం బిల్లును సెలక్టు కమిటీకి పంపాలన్న ప్రతిపాదనపై జరిగిన చర్చకు జవాబిస్తూ ఇండియా హోం శాఖా మంత్రి పండిట్ పంత్ అన్నారు.

ప్రతిపాదనకు లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లుపై సెలెక్టు కమిటీ నివేదిక నవంబర్ 16 వ తేదీకి సిద్ధం కావలసివున్నది.

ఈ బిల్లులోని కామన్‌వెల్తు పౌరసత్వం, జన్మతా పౌరసత్వం లకు సంబంధించిన క్లాజులు ఇతరులకంటె భారతీయులకే ఎక్కువ లాభదాయకమైనట్టివని పండిట్ పంత్ అన్నారు.

విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యం కలిగించడానికి ఆయన అంగీకరించారు.

బ్రిటిష్ నేషనాలిటీ చట్టం యింకా ఇండియాకు వర్తిస్తుందని, ఇండియా పౌరుడు ప్రతివాడు బ్రిటిష్ పౌరుడేనని లోగడ ఒక విదేశాంగ శాఖోద్యోగి చెప్పిన అర్థం తప్పని పండిట్ పంత్ అన్నారు. ఆ ఉద్యోగి చెప్పిన పరిస్థితి చట్టవిరుద్ధమన్నారు. అతని మాటను లెక్కచెయ్య నక్కరలేదన్నారు.

1948 లోని బ్రిటిష్ చట్టం బ్రిటన్‌కు, దాని కాలనీలకు మాత్రమే వర్తించునని, ఇండియా ప్రసక్తి అందులో లేదని పంత్ అన్నారు. అందువల్ల 1949 లో బ్రిటన్‌లోని భారతీయులకు వర్తించే ఒక ఉత్తర్వును బ్రిటిష్ ప్రభుత్వం చెయ్యవలసి వచ్చిందన్నారు. ఇండియా రిపబ్లిక్ కావడంతో బ్రిటన్‌లోని భారతీయులకు అక్కడ అంతకు ముందున్న హక్కులు పోయాయని, వాటిని పునరుద్ధరించడానికి ఆ ఉత్తర్వు చేయబడిందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఆ ఉత్తర్వు భారతీయుల సౌకర్యం కోసమే చేయబడిందన్నారు.

బ్రిటన్‌లోను, కాలనీలలోను వ్యాపారంలో, పరిశ్రమలలో, ఉద్యోగాలలో, వృత్తులలో అనేకమంది భారతీయులు కలరు. మనం మొదటినుంచి ప్రపంచ పౌరసత్వం లక్ష్యంగా పేర్కొంటున్నవాళ్ళం. కామన్‌వెల్త్ పౌరసత్వం ఆ లక్ష్యానికి కొంత చేరువుగా తీసుకు వెళ్లుతుంది అని ఆయన పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాలోని జాతి వివక్షణ పద్ధతిని విమర్శిస్తూ అక్కడి ప్రభుత్వాధికారులకు, విలేకరులకు వివేకోదయం కలగాలని ఆయన కోరారు. దక్షిణాఫ్రికాలో భారతీయులు హింసించబడుతున్నంతకాలం తన పౌరులకు ఇండియా పౌరసత్వంకోసం దరఖాస్తు చేసుకునే హక్కు దక్షిణాఫ్రికాకు వుండదన్నారు.

నిర్వాసితుల విషయంలో రిజిస్ట్రేషను నిబంధనను తొలగించాలన్న వాదనకు జవాబు చెబుతూ, 1948 జూన్ తరువాత దేశంలోకి వచ్చే వారందరికీ రిజిస్ట్రేషన్ తప్పదని

(మిగతా 8 వ కాలంలో)

కంపెనీల బిల్లులో చేర్పులు, కూర్పులు

ప్రభుత్వం ముందుగా తనను సంప్రతించాలని పార్లమెంటు కాంగ్రెసుపార్టీ పట్టుదల

(మన ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, ఆగస్టు 9—

పార్లమెంటు కాంగ్రెసు పార్టీ, నేటి సాయంకాలం యిక్కడ సమావేశమై, కంపెనీల బిల్లుపై జాయింటు సెలెక్టు కమిటీ చేసిన సూచనలలో ఎలాంటి ప్రధానమైన మార్పులను ప్రభుత్వం తలపెట్టినా, ముందుగా తనను సంప్రతించాలని నొక్కి వక్కాణించింది.

కంపెనీల బిల్లులోని ప్రధానమైన చట్టంలో వున్న ప్రధానాంశాలను జాబితా తయారుచేసి, పార్టీలో వాటిని గురించి చర్చించడానికి ప్రధాని నెహ్రూ అంగీకరించారని తెలుస్తున్నది. పార్టీ అభిప్రాయాలను ప్రభుత్వం గమనించవలసివుంటుందని కూడా ఆయన అన్నారట.

కంపెనీల బిల్లుపై లోక్ సభలో రేపటినుంచి చర్చ ప్రారంభం కానున్నందున, పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ రహస్య సమావేశం నేడు జరిగింది. బిల్లులోని వివాదాస్పదమైన అనేక విషయాలను గురించి, వారి శామికుల, తదితరులనుంచి ప్రభుత్వానికివచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా, కేంద్ర ఆలోచన ఏ కోణంలో వున్నదీ ఆర్థికమంత్రి శ్రీ సి డి దేశ్‌ముఖ్ సహజంగానే లోక్ సభలో వివరించేవారు కాని నేటి సాయంకాలం పార్టీ సమావేశంలో జరిగిన చర్చల దృష్ట్యా జాయింటు సెలెక్టు కమిటీ సూచనలపై ప్రభుత్వం నిర్ణయాలను గురించి ఎలాంటి యిదమిద్ధమైన ప్రకటనలు చేయనని గురువారం సాయంకాలం పార్టీ సమావేశంలో తిరిగి చర్చలు జరిగేందుకు వేదిపు డగలందని తెలుస్తున్నది.

కంపెనీలకు లాభాలురాని సందర్భంలో, కంపెనీ నిర్వాహకులు సాలీనా 50 వేల రూపాయలు మాత్రమే ప్రతిఫలాన్ని తీసుకొనాలని జాయింటు సెలెక్టు కమిటీ వారు చేసిన సిఫారసును ప్రభుత్వం మార్పు చేయగలదన్న పుకారు నిజమేనన్న అభిప్రాయాన్ని శ్రీ దేశ్‌ముఖ్, పార్టీ సమావేశంలో చేసిన ప్రసంగంలో కలిగించారట. ఇలా కొంత మొత్తాన్ని మాత్రమే ప్రతిఫలంగా తీసుకోవాలనే ఏర్పాటు వల్ల, ఒకటికి మించిన డైరెక్టర్లు వున్న కంపెనీలకు లాభాలు రాని సంవత్సరాలలో అనేక చిక్కులు కలగగలవని పారిశ్రామికులు వాదిస్తున్నారు. ఈ వాదనకు ప్రభుత్వం తగిన సమాధానాన్ని చెప్పవలసివుంది. అదీకాక, కొన్ని పెద్ద పరిశ్రమలు, ప్రారంభదశలో తగిన లాభాలను యివ్వలేవు కనుక, యిప్పుడు ఉద్దేశిస్తున్న నిబంధనవల్ల ఆ పరిశ్రమలు కొత్తగా ప్రారంభించే వారుండక పోవచ్చు కూడా.

కంపెనీల లాభాలలో కార్యదర్శులు, కోశాధికారులు, మేనేజింగ్ ఏజెంట్లకు నిర్ణయించిన మొత్తాలను తగ్గుబాటు చేయించడానికి ఆర్థిక మంత్రి ప్రయత్నించగలరని ఎవ్వరూ భావించడంలేదు.

మేనేజింగ్ ఏజెన్సీలు

మేనేజింగ్ ఏజెన్సీలను కంట్రోలు చేయడానికి కంపెనీల బిల్లులో జరిగిన సూచనలలో ఎలాటి పెద్దమార్పులు జరపడానికి తన వ్యతిరేకతను తెలియజేయడమనేది, కాంగ్రెస్ పార్టీ నేటి సాయంకాలం సమావేశంలో ప్రధానాంశంగా వుంది. ఈ విషయంలో అనుసరించదగిన పద్ధతిని గురించి ఒక సభ్యుడు ప్రస్తావిస్తూ, కంపెనీల బిల్లుకు వచ్చిన సవరణలన్నింటిని పార్టీతో ముందుగా చర్చించి ఆమోదించాలని, అంతవరకు ప్రభుత్వం వాటిని గురించి ఎలాంటి మాట యివ్వరాదని వాదించారు. దీనిపై ఆర్థికమంత్రి శ్రీ దేశ్‌ముఖ్ అడ్డువచ్చి, యిలా చేయడం ఆచరణసాధ్యం కాని, ఆమోదయోగ్యం కాని సాంప్రదాయాన్ని నెలకొల్పడం కాగలదని అన్నారట.

దీనిపై ప్రధాని నెహ్రూ ప్రసంగిస్తూ బిల్లులో తగిన సవరణలు చేయడానికి, మార్పులు ఆమోదించడానికి ప్రభుత్వానికి విచక్షణాధికారం వుండాలని అన్నారట. అయితే కంపెనీల బిల్లులోని ప్రధానమైన చట్టంలోని మూలసూత్రాలను, పార్టీ విపులంగా పరిశీలించాలని, ప్రభుత్వం తుదినిర్ణయాలు చేయడానికి ముందు పార్టీ అభిప్రాయాలను తెలుసుకొనవలసివుంటుదని కూడా వివరించారట. ప్రధానాంశాలపై చర్చను రేపటికి వాయిదా వేసినప్పటికీ నేటి సమావేశంలోనే కొంతమంది సభ్యులు కొన్ని సూచనలు చేశారు. శ్రీ కె. వి. త్రివేది, మేనేజింగ్ ఏజన్సీల పద్ధతికి స్వస్తి చెప్పడానికి తుదిగడువుగా ఒక తేదీని నిర్ణయించాలని కోరారు. అలా జరగనప్పుడు మేనేజింగ్ ఏజెన్సీలను చిరకాలం కొనసాగింపజేయడానికి రకరకాల ప్రతిపత్తి ప్రభుత్వ మివ్వరాగల ప్రమాదం కలదని హెచ్చరించారు. ఒరిస్సానుంచి కొత్తగా ఎన్నికైన సభ్యుడు శ్రీ దాస్, వ్యాపారంలో త్వరితంగా నిర్ణయాలు జరగడం ముఖ్యం కనక, కంపెనీలను నిర్వహించే మేనేజింగ్ ఏజన్సీలు సమర్థమైనవిగా వుండేటట్లు చూడాలని చెప్పారట. శ్రీ మొరార్కా, మైనారిటీగావున్న వాటాదార్లకుయిచ్చే ప్రాతినిధ్యాన్ని కంపెనీల విచక్షణకు వదలక నిర్బంధంగా వుండే ఏర్పాటు చెయ్యాలని అన్నారట. శ్రీ టి. ఎస్. అవినాశిలింగంచెట్టియార్, శ్రీ ఎన్. వి. గాడ్గిల్; శ్రీ వి. పి. మాథెన్ ప్రభృతులు కూడా చర్చలో పాల్గొన్నారు.

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, ఆగస్టు 10

అమ్మకం వస్తు	రు	అ	పై
సవరం చిల్లరధర	61	12	0
పొట్లా బంగారం	96	0	0
మూసా బంగారం	94	8	0
వెండి వంద తులాలు	163	-	0
వెండి తులం 1-క	1	11	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	105	108-0-0

వేరుసెనగనూనె బజారు ధర:—

3% ఎస్ ఎస్ ఎ. రెడీ	209-0-0

పంచదార

బ్రిటిష్ రిఫైన్ (2 కట్స్)	85-8-0	85-8-0
నైజామ్ (228 పౌనులు)	88.	88-8-0
సామలకోట (2కట్స్)	85-10-0	85-12-0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 9—

నేటి ఓపెనింగ్	—	33 64
నేటి క్లోజింగ్	—	33 54

1955 ఆగస్టు 11, గురువారం

మన్మథనామ సంవత్సర

శ్రావణ బహుళ అష్టమి

అష్టమి సా॥ 5-0 గంటలవరకు

భరణి ఉ॥ 10-20 గంటలవరకు

వర్జ్యం: రా॥ 9 37 నుంచి 11-7 గంటలవరకు

(5 వ కాలం తరువాయి)

రాజ్యాంగం విధిస్తున్నదని, కాగా, విద్యార్థులు కూడ రిజిస్టరు కావలసినవారేనని పంత్ అన్నారు. విద్యార్థులు పునరావాసితులు కావలసివున్నది కనుక పౌరులుగా వారు రిజిస్టరు చేయించుకోవడం కష్టమైన పనేమీ కాదన్నారు. అయితే, ఇతర దేశీయుల విషయంలో వలెగాక నిర్వాసితుల విషయంలో పౌరసత్వం రద్దు నిబంధనలను వర్తింపజేయకుండా వుండవచ్చు నన్నారు. ఈ విషయాన్ని సెలెక్టు కమిటీ పరిశీలించగలదన్నారు.

తల్లిగాని, తండ్రిగాని విదేశీయుడైవున్న బిడ్డలకు ఇండియా పౌరసత్వం ఇవ్వడంపై నిర్బంధాలు పెట్టడం ఇండియా విదేశాంగ విధానం దృష్ట్యాగాని, విదేశాలలోని భారతీయుల క్షేమం దృష్ట్యాగాని మంచిది కాదని పండిట్ పంత్ అన్నారు.

వారసత్వరీత్యా పౌరసత్వం లభించడాన్ని పురుషుని వంశవారికే పరిమితం చెయ్యకూడదన్న సూచనకు జవాబిస్తూ, ప్రపంచం అంతటా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నదని మంత్రి అన్నారు.

అంతకు ముందు జరిగిన చర్చలో శ్రీ వి. వీరాస్వామి, మిసర్ ఫ్రాంక్ ఆంథోనీ, శ్రీ ఎమ్. దూబే, సర్దార్ ఇక్బాల్ సింగ్, శ్రీ ఎం. డి. జోషీ, శ్రీ కె దాస్ ప్రభృతులు పాల్గొన్నారు.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 188
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శుక్రవారం
12-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

"దర్శన భారతి"

కలకత్తా ఆగస్టు 10—

హౌరా [illegible] సమాజం నేడు ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్‌కు "దర్శన భారతి" బిరుదాన్ని బహూకరించింది. భారత తాత్త్విక వేత్తలకు దీనికంటె ఉత్కృష్టమైన బిరుదం లేదు. సమాజం భవనానికి డాక్టర్ రాధాకృష్ణన్ శంకుస్థాపన చేసినప్పుడు ఈ బిరుదుప్రదానం జరిగింది.

1956 లోగా ఆంధ్రలో భూసంస్కరణలు సాధ్యపడవట

విచారణసంఘం అడిగినట్లు రెండునెలల వ్యవధిని కోరుతున్నట్లు రెవిన్యూమంత్రి ప్రకటన

అక్టోబరు ఆఖరుకుగాని కమిటీ నివేదిక తయారుకాదట

(మన వార్తాలయమునుంచి) కర్నూలు, ఆగస్టు 11—

ఆంధ్ర భూసంస్కరణల సంఘం వారు, తను నివేదికను సమర్పించడానికి గడువును రెండు నెలలు పొడిగించాలని కోరుతున్నందున రాష్ట్రంలో భూసంస్కరణల చట్టం చేయడానికి, వచ్చే సంవత్సరారంభంనాటికి సాధ్యపడకపోవచ్చునని, రెవిన్యూమంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు నేడిక్కడ పత్రికా విలేకరులకు చెప్పారు.

గడువును పొడిగించాలని కోరినందున, రా[illegible] భూ సంస్కరణల కమిటీవారి నివేదిక అక్టోబరు ఆఖరుకుగాని ప్రభుత్వానికి చేరదని కూడా రెవిన్యూమంత్రి సూచించారు

ఈ సంఘంవారి దరఖాస్తులు పూర్తిఅయినవని, ప్రభుత్వానికి అది పేరందిన సమాచారాన్ని క్రోడీకరించడం జరుగుతున్నదని, ఈ పని పూర్తి కాగానే, నివేదికను వ్రాయడం ప్రారంభిస్తారని కూడా చంద్రమౌళి గారు వివరించారు.

ఇలా ఈ నివేదిక ప్రభుత్వానికి చేరిన తరువాత దానిని రెవిన్యూ శాఖవారు వివరంగా పరిశీలించవలసి వుంటుందని, ఆ తరువాత ఆ సంస్కరణల బిల్లు ఎటువంటిదో ఇండియా ప్రభుత్వంతోను, ప్లానింగ్ కమిషన్‌తోను చర్చలు జరిపి, సలహాలను పొందవలసి వుంటుందని కూడా రెవిన్యూమంత్రి శ్రీ చంద్రమౌళిగారు అన్నారు.

క్రమంగా కొత్తజిల్లాల నిర్మాణం

రాష్ట్రంలో జిల్లాల పునర్నిర్మాణాన్ని క్రమక్రమంగా కొనసాగించడం వాంఛనీయం కాగలదని కూడా రెవిన్యూ మంత్రి శ్రీ చంద్రమౌళిగారు నేడిక్కడ చెప్పారు. జిల్లా కేంద్ర కార్యాలయాలకు అనువైన ఏర్పాట్లను ముందుగా చేయక, ఒక్క దఫాగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ఆచరణ సాధ్యం కాకపోవడమే కాక వాంఛనీయం కూడా కాదని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. జిల్లా కార్యాలయాలకు, ఆఫీసర్లకు, తదితర సిబ్బందికి భవనాలు, అనువైన సౌకర్యాలనంటివి ముందుగా చూడవలసివుంటుందని కూడా అన్నారు. ఆంధ్రరాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయిన చివరిజిల్లా శ్రీకాకుళం జిల్లాను ఏర్పాటుచేయడంలో కలిగిన అనుభవాలను మనస్సులో వుంచుకొని, [illegible] తెలియజేస్తున్నానని అన్నారు. శ్రీకాకుళంలో, జిల్లా కేంద్ర కార్యాలయాలకు యింకా అనేక అసౌకర్యాలు కలవనికూడా చెప్పారు.

జిల్లాల పునర్నిర్మాణాన్ని గురించి రెవిన్యూ బోర్డునుంచి వచ్చిన ఒక నివేదిక ప్రస్తుతానికి రెవిన్యూశాఖ పరిశీలనలో కలదని కూడా తెలియజేస్తూ, క్రమక్రమంగా జిల్లాల పున[illegible] అవకాశాలను కూడా పరిశీలించమని తాను తన శాఖను కోరినట్టుగా తెలియజేశారు

ఉదాహరణకు, ముందుగా కర్నూలుజిల్లా పునర్నిర్మాణాన్ని ప్రారంభించి ఆ తరువాత ఒక్కొక్కటిగా యితర జిల్లాల పునర్నిర్మాణాన్ని కూడా జరపవచ్చునని చెప్పారు.

"రెవిన్యూ బోర్డు కర్నూలులో వుండడమే మంచిది"

ఆంధ్ర రెవిన్యూ బోర్డును మద్రాసునుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలించే విషయమై అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీ చంద్రమౌళి గారు సమాధానం చెబుతూ, రెవిన్యూ బోర్డును కర్నూలుకు కాక మరొక ప్రాంతానికి మార్చినందువల్ల దాని సిబ్బందికిగాని, దైనందిన పరిపాలనకుగాని సౌకర్యంవుంటుందని తాను భావించడంలేదని చెప్పారు. కనుక రెవిన్యూ బోర్డును కర్నూలుకు తరలించాలంటే, బోర్డు సిబ్బందికి, ఆఫీసులకు తగిన వసతులు చూడవలసి వుంటుందని అన్నారుకూడా.

జపాన్‌లో సూపర్ రాకెట్‌ల నిర్మాణం

ప్రయత్నం జరుగుతుందట

టోకియో, ఆగస్టు 9—125 మైళ్ల ఎత్తుకు వెళ్ళగల సూపర్‌రాకెట్‌ల నిర్మాణానికి జపాన్ ప్రయత్నాలు చెయ్యనున్నది. ఈ విధంగా రాకెట్‌ల నిర్మాణంలో ప్రపంచంలో చతుర్థ స్థానం పొందడానికి యత్నిస్తున్నది. మొదటి మూడురాజ్యాలు అమెరికా, రష్యా, బ్రిటన్‌లు.

విలువెత్తుగా పోయే "పెన్సిల్" రాకెట్‌లతో ఇటోకావా (టోకియో యూనివర్సిటీకి చెందిన పారిశ్రామిక వస్తూత్పత్తి సంస్థ ప్రొఫెసర్) ప్రస్తుతం పరిశోధనలు జరుపుతున్నారు

ఒక్కొక్క సూపర్ రాకెట్ బరువు ఒక టన్ను. దాని పొడవు 33 అడుగులు, రాకెట్ నిర్మాణానికి 50 లక్షల యెన్నులు (5,000 పౌనులు) వ్యయమౌతుంది.

కృత్రిమ వర్షోత్పత్తి పరిశోధనలకు రాకెట్‌లు వినియోగించే కాలం రాగలదని ప్రొఫెసర్ ఇటోకావా అన్నారు.

SCREEN

(The most popular English Film News Paper.)

ఈ వారం సంచికలో

(స్వాతంత్ర్య వార్షికోత్సవ ప్రత్యేక సంచిక)

రాజకీయ వాతావరణంలో ఫిల్ము రంగంలో ప్రవేశం. సుశీల్ మజుందార్ వెల్లడింపు.

* * *

నటీనటులను పీక్కుతినే సర్పాలు — చలనచిత్రాభినయంలోని చిక్కులపై నిమ్మీ ప్రకటన.

* * *

ఇండియాకు టెలివిజన్ వస్తుందా—అమెరికాలో గుణపాఠాలపై సర్ క్లిఫర్డ్ ఎమ్ అగర్వాలా వివరణ

* * *

దక్షిణ ఇండియా [illegible] అశోక్‌కుమార్, దిలీప్‌కుమార్‌ల ముచ్చట్లు. మద్రాస్‌లోని మా ప్రత్యేక విలేకరి వార్త.

* * *

[illegible] యూనిట్ పర్యటనను ఫిల్ము చేసిన కామెరామన్ ఫోటోగ్రాఫ్లు [illegible].

* * *

చిత్రరువులు: గాంధీజీ చిత్రాలు, పూలదండ వేస్తున్న గీతా రాయ్, పర్దేశ్ వర్ణచిత్రం, దిలీప్‌కుమార్ చిత్రం, రేను సూకర్‌పై ఫీచర్.

వెల: నాలుగు అణాలు

పాఠకులు తమకు కావలసిన కాపీలకు లోకల్ ఏజంట్లవద్ద ఆర్డరు చెయ్యండి. లేదా మాకు వ్రాయండి.

[illegible]

"స్క్రీన్"

[illegible] హౌస్, సాసూన్ డాక్, కొలాబా, బొంబాయి-5.

పాకిస్తాన్‌లో లీగ్-ఫ్రంట్ మిశ్రమ మంత్రివర్గ స్థాపన

ప్రభుత్వంలో చేరడానికి అవామీలీగ్ తిరస్కృతి

కరాచీ, ఆగస్టు 11

పాకిస్థాన్‌లో ముస్లింలీగ్, యునైటెడ్ ఫ్రంట్ మిశ్రమ మంత్రివర్గం నేటి సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ముస్లింలీగ్ నాయకుడు చౌధురీ మహమ్మదాలీ ప్రధాన మంత్రిగా వుంటారు.

ఈ మిశ్రమ మంత్రివర్గంతో తనకు ఏ విధమైన సంబంధమూ లేదని అవామీలీగ్ నాయకుడు మిస్టర్ సుహ్రావర్దీ ఖచ్చితంగా చెప్పివేసినట్లు తెలుస్తున్నది.

అవామీలీగ్ కార్యవర్గం నాలుగు గంటలపాటు చర్చలు జరిపి చేసిన నిర్ణయం మేరకు మిస్టర్ సుహ్రావర్దీ ఈ వైఖరిని అవలంబించారట.

అవామీలీగ్ సభ్యుల ప్రకటన

పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణసభలో తూర్పు బెంగాలుకు చెందిన 12 మంది అవామీలీగ్ సభ్యులు గత రాత్రి ఒక సంయుక్త ప్రకటన చేస్తూ, తమ పార్టీ కొత్త మంత్రివర్గంలో చేరకపోవడానికి కారణం గవర్నర్ జనరల్ పదవి, ప్రధాన మంత్రిపదవికూడ ముస్లింలీగ్ తనకే కావాలని పట్టుబట్టడమేనని పేర్కొన్నారు.

ఈ రెండు ఉన్నత పదవులు తనకే కావాలని ముస్లింలీగ్ కోరదనుకొన్నామని, అంతటి విశాల హృదయం దానికి వుంటుందనుకొన్నామని వారు అన్నారు. తూర్పు బెంగాల్‌లో విభేదాలను ముస్లిం లీగ్ స్వప్రయోజనాల సాధనకు వినియోగించుకొన్నదన్నారు.

వ్యక్తుల దృష్ట్యా తాము ఈ ప్రతిపాదనను చెయ్యలేదని, తూర్పు బెంగాలుకు సంబంధించిన ఏ వ్యక్తికి ప్రధాని పదవి నిచ్చినా తమ కిష్టమేనని వారు ఆ ప్రకటనలో స్పష్టపరిచారు.

రాష్ట్రీయ స్వపరిపాలన, తూర్పు పశ్చిమ పాకిస్తాన్‌ల మధ్య సమాన ప్రతిపత్తి, ప్రజల అనుమతితో పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ, బెంగాలీ-ఉరుదూ భాషలకు రాజభాషా ప్రతిపత్తి, సంయుక్త నియోజకవర్గాలు ఈ తమ పంచసూత్రాలను వదులుకోవలసిందిగా ముస్లింలీగ్ తమను కోరిందని వారు వెల్లడించారు. ఇవి తమకు చాల ప్రధానమైన సూత్రాలని, వీటి దృష్ట్యా రాజ్యాంగ నిర్మాణం జరగడానికి ముస్లింలీగ్ అంగీకరిస్తుందనే విశ్వాసం తమకు లేదని, కాగా, దానితో సంబంధం పెట్టుకోకుండా వుండడానికే తాము నిర్ణయించుకున్నామని వారు ఆ ప్రకటనలో స్పష్టపరిచారు. పై సూత్రాలను అనుసరించి రాజ్యాంగ నిర్మాణం జరపడంలో మెజారిటీ పార్టీకి తా మెల్లప్పుడూ తోడ్పడగలమన్నారు.

చౌధరీ మహమ్మదాలీ

పాకిస్తాన్ కొత్త ప్రధానిగా నేడు ప్రమాణం స్వీకరిస్తున్న చౌధరీ మహమ్మదాలీ జలంధర్‌లో పుట్టారు. కాలేజీ లెక్చరరుగా జీవితాన్ని ప్రారంభించారు.

1936 లో ఇండియా ప్రభుత్వంలో, వైస్రాయి కార్యవర్గంలో ఆర్థిక మంత్రిగావున్న సర్ జేమ్సు గ్రిగ్‌కు ప్రైవేటు సెక్రటరీగా ఈయన ఉద్యోగాన్ని స్వీకరించారు.

1947 లో దేశ విభజన జరిగినప్పుడు పార్టిషన్ కౌన్సిల్ సారథ్య సంఘంలో సభ్యుడుగా ఈయన నియమించబడ్డాడు

1951 లో పాకిస్తాన్ ప్రభుత్వానికి సెక్రటరీ-జనరల్‌గా వున్నాడు. ఆ తరువాత ఆర్థిక మంత్రిగా మంత్రివర్గంలో చేరాడు 1951 నుంచీ కామన్‌వెల్తు ఆర్థిక మంత్రుల సమావేశంలో పాకిస్తాన్ ప్రతినిధిగా వుంటున్నాడు. ప్రస్తుత రాజ్యాంగ నిర్మాణ సభకు పశ్చిమ పంజాబ్ నుంచి ఎన్నుకోబడి, ముస్లింలీగ్ పార్టీకి నాయకుడైనాడు

యునైటెడ్ ఫ్రంట్ సహకారం

"కొత్త మంత్రి వర్గానికి నాయకత్వం వహించగల సమర్థుడు చౌధరీ మహమ్మదాలీయే"నని పత్రికా విలేకరులతో యునైటెడ్ ఫ్రంట్ నాయకుడు మిస్టర్ ఫజలుల్ హక్ అన్నట్లు ఒక యు. పి. ఐ. వార్త తెలుపుతున్నది.

ఏ షరతుల మీద ముస్లిం లీగ్‌తో యునైటెడ్ ఫ్రంట్ సహకరిస్తున్నదో చెప్పడానికి ఆయన నిరాకరించారు.

మిశ్రమ మంత్రివర్గంలోకి తీసుకొనే సభ్యుల జాబితాను యునైటెడ్ ఫ్రంట్ ఇప్పుడే గవర్నర్ జనరల్‌కు అందజేసింది.

వ్యవసాయ రంగంలో ఐసోటోప్‌ల వినియోగం

ప్రయోజనాలు గురించి సోవియెట్ శాస్త్రజ్ఞుని వివరణ

జెనీవా, ఆగస్టు 11—రేడియో ధార్మిక శక్తి గల ఐసోటోప్‌లు వ్యవసాయ రంగంలో వైజ్ఞానిక పరిశోధనలకు నూతనావకాశాలను సమకూరుస్తున్నవని సోవియెట్ విజ్ఞాన శాస్త్ర పరిషత్తు సభ్యుడు ప్రొఫెసర్ ఏ. ఎల్. కుర్సనోవ్ నేడిక్కడ పేర్కొన్నాడు.

సోవియట్ రష్యాలో ఇప్పుడే ఐసోటోప్‌ల వినియోగంతో వ్యవసాయవద్ధతులు అభివృద్ధి పరచబడినట్లు కూడా ఆయన తెలియజేశాడు

మొక్కలకు రసాయనిక ఎరువులు మరింత ఫలదాయకంగా, పొదుపుగా వినియోగించే మార్గాలు రేడియో ధార్మికశక్తి గల ఐసోటోప్‌ల వినియోగంద్వారా బైటపడినట్లు తెలియవచ్చింది. భూమి దున్నడంలో, విత్తులు చల్లడంలో అనేక కొత్తపద్ధతులు అనుసరించబడుతున్నవని వెల్లడించాడుకూడా.

ఇండొనీసియాలో కొత్త మంత్రివర్గం

మసుజుమి పార్టీ నాయకుడు బర్హానుద్దీన్ హరహాప్ ప్రధానిగా

జకార్తా, ఆగస్టు 11—

కొత్త ఇండొనీసియన్ ప్రభుత్వం మసుజుమి (ముస్లిం) పార్టీ నాయకుడు బర్హానుద్దీన్ హరహాప్ ప్రధానిగా ఏర్పడగలదని నేడు అధికార పూర్వకంగా యిక్కడ ప్రకటించబడింది.

కొత్త మిశ్రమ మంత్రివర్గంలో 12 పార్టీలకు ప్రాతినిధ్యం వుండగలదని ఈ ప్రకటన సూచిస్తున్నది.

డాక్టర్ ఆలీ శాస్త్రోఅమిజోజో ప్రభుత్వం రాజీనామా యివ్వడంతో 19 రోజులుగా మంత్రివర్గంలో ఏర్పడివున్న విషమస్థితి దీనితో ముగిసింది. కొత్తమంత్రివర్గంలో నేషనలిస్టులుగాని, కమ్యూనిస్టులు గాని లేరు. "పిర్", "ఇస్లామిక్" పార్టీల ప్రతినిధులు యిద్దరు ప్రధానికి డిప్యూటీలుగా వుండబోతారు.

కొత్త జనరల్ ఎన్నికలు జరిపించడం, సాధ్యమైనంత త్వరలో కొత్త పార్లమెంటును సమావేశపరచడం, ప్రభుత్వాన్ని సాధ్యమైతే ఈ ఏడే వికేంద్రీకరించడం, సైన్యానికి, ప్రజలకు మధ్య పొత్తు కుదిర్చి, ప్రభుత్వం అధికారాన్ని స్థిరపరచుకొనడం కొత్త ప్రభుత్వం కార్యక్రమంలో వున్నాయి.

(యు. పి. ఐ.)

భిలాయ్ ఫ్యాక్టరీ చీఫ్ ఇంజనీర్

న్యూఢిల్లీ ఆగస్టు 10—రష్యా సహకారంతో నిర్మించబడుతున్న భిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీ చీఫ్ ఇంజనీరు మిస్టర్ క్రాతెన్ హోవ్‌కు ఇండియాప్రభుత్వమే నెలకు నాలుగు వేలరూపాయలు జీతమిస్తుంది.

దానిమీద పన్ను వుండదు ఈయనను రష్యాప్రభుత్వం ఇక్కడికి పంపించిన సంగతి [illegible]

కాశ్మీర్ [illegible] సాంస్కృతిక, [illegible] యాపాటు జరుగుతున్నది.

హాస్యతంత్రానికి గురైన ఐసెన్‌హోవర్

ఆంసర్‌డాం, ఆగస్టు 10—ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ఇటీవల జెనీవాలో మార్షల్ జుకోవ్ కుమార్తె వివాహానికి కానుకలను పంపి "హాస్యతంత్రానికి" గురి అయినట్లు ఆంసర్‌డాం వార్తాపత్రిక "డీ టెలిగ్రాఫ్"తో వాషింగ్టన్ నుంచి వచ్చిన ఒక వార్త నేడు ప్రకటించబడింది

మాస్కోలోని అమెరికన్ రాయబారి బోలెన్ దరియాప్తు చేయగా ఈ క్రింది వివరాలు తేలినవట;

జెనీవాలో 'శిఖరాగ్ర' సమావేశం ప్రారంభమైన రోజున సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మిస్టర్ క్రుశ్చేవ్ ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌ను చేరబిలిచి, "జుకోవ్ కుమార్తెకు శనివారంనాడు వివాహం జరగబోతున్నదని మీకు తెలుసా?" అని ఆయన చెవిలో వూదాడట ఇదివిని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్, ద్వితీయ ప్రపంచ మహాయుద్ధంలో తనతో కలిసి పోరాడిన మిత్రుడైన జుకోవ్ కుమార్తెకు వివాహ సమయంలో కానుకగా సమర్పించడానికి వెంటనే ఒక రేడియో సెట్టు, ఒక మంచి ఫౌంటెన్ పెన్‌ను కొన్నాడట.

తరవాత మిస్టర్ బోలెన్ ఈ విషయమై ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు సవివరంగా ఒక నివేదికను సమర్పిస్తూ, తాను కడు జాగ్రత్తగా దరియాప్తు జరపగా (1) జుకోవ్ కుమార్తెకు వివాహం ఎక్కడ జరిగింది? (2) ఎవరితో జరిగింది? (3) జుకోవ్‌కు వివాహ యోగ్యమైన వయస్సుగల కుమార్తె కలదా? (4) అసలు జుకోవ్‌కు కుమార్తె లెవరైనా కలరా? మున్నగు విషయాలు తనకు తెలియలేదనీ, బహుశా క్రుశ్చేవ్ మంచి హాస్య తంత్రజ్ఞుడై వుండవచ్చుననీ తెల్పినట్లు ఈ పత్రిక వివరించింది.

ఈ హాస్య తంత్రంలో చిక్కుకున్న జుకోవ్, తనకు బహుశా యిష్టం లేకపోయినప్పటికీ, జెనీవాలో తన కుమార్తెపేర ఈ కానుకలను ఉత్సాహంతో స్వీకరించక తప్పింది కాదట.

పాకిస్తాన్‌పై "విద్వేష ప్రచారం"

ఆఫ్ఘనిస్తాన్ నిలిపివేసిందట

కరాచీ, ఆగస్టు 10—పాకిస్తాన్‌పై విద్వేష ప్రచారమని చెప్పబడుతున్న ప్రచారాన్ని ఆఫ్ఘన్ ప్రభుత్వం విరమించింది దీని ఫలితంగా పతాకం సంఘటనపై పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య చెలరేగిన వివాదం అంతరించిందని, ఇంకా ఒక్క చిన్న విషయం మాత్రం పరిష్కరించ బడవలసి వున్నదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరన్నారు

కాబూల్‌లోని పాకిస్తాన్ రాయబారి ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రితో మూడుసార్లు చర్చలు జరిపాడు.

సౌదీ అరేబియా, ఈజిప్టుల ప్రతినిధులు జరిపిన రాయబారం ఫలించలేదని, పఖ్తూనిస్తాన్ విషయమై ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని విద్వేష ప్రచారంగా పాకిస్తాన్ పరిగణించడమే దీనికి కారణమని "ఆంధ్ర ప్రభ" పాఠకులకు విదితమే.

కొత్త ముద్రణ విధానం

న్యూఢిల్లీ, ఆగస్టు 11—సామాన్యమైన [illegible] కాలను కొంచెం [illegible] ఉపయోగించ [illegible] ఫోటో-టైప్ [illegible] మెషినరీ తయారుచేసింది.

కొరియాలోని పర్యవేక్షక సంఘం రక్షణ బాధ్యత

అమెరికా పాలించగలదని డల్లెస్ ప్రకటన

కమ్యూనిస్టులు సంధిని ఉల్లంఘించినారని ఆరోపణ

వాషింగ్టన్, ఆగస్టు 10—

దక్షిణ కొరియాలోని తటస్థ రాజ్యాల యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘం రక్షణ విషయంలో అమెరికా తన బాధ్యతను పూర్తిగా నిర్వహించగలదని అమెరికన్ విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ నేడిక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించాడు.

ఇటీవల ఈ సంఘానికి వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో తీవ్రమైన నిరసన ప్రదర్శనాలు జరుగుతున్న సంగతి పాఠకులకు విదితమే.

ఈ పర్యవేక్షక సంఘంలోని కమ్యూనిస్టు సభ్యులు కొరియా యుద్ధవిరమణ ఒడంబడికలో పేర్కొనబడిన విధులను నిర్వర్తించడం లేనందున దక్షిణ కొరియన్‌లు ప్రదర్శిస్తున్న నిరసనపట్ల అమెరికాకు సానుభూతి వున్నప్పటికీ, వారు ఓరిమిని వహించగలరని తాను ఆశిస్తున్నానని కూడా మిస్టర్ డల్లెస్ విదితం చేశాడు.

పర్యవేక్షక సంఘంలో స్వీడన్, స్విట్జర్లాండ్, పోలెండ్, చెకోస్లోవాకియాలకు సభ్యత్వం కలదు.

దక్షిణ కొరియన్‌లను ఓరిమి వహించవలసిందిగా కోరడంలో తాత్పర్యం అమెరికా కొరియా విభజనకు అంగీకరించడంకాగలదా? అని ఒక విలేకరి ప్రశ్నించగా, మిస్టర్ డల్లెస్ "కా"దని సమాధానం చెప్పాడు.

అమెరికన్ విదేశాంగ మంత్రి ఇంకా క్రింది విధంగా పేర్కొన్నారు:

"యుద్ధ విరమణ ఒడంబడికలోని అనేక అంశాలు ఇప్పుడు పాతపడి పోయినవి. ఆచరణ సాధ్యం కానివి కనిపిస్తున్నవి. అయితే, ఒడంబడికను ఇప్పుడు మార్చబూనడం కొత్త చిక్కులను కొనితెచ్చుకొనడమే కాగలదు.

"అమెరికన్ వైమానికులను, సివిలియన్‌లను చైనా నిర్బంధంలో వుంచినప్పుడు అమెరికా ఓరిమిని ప్రదర్శించినట్లుగానే, ఓరిమిని వహించవలసిందిగా నేను దక్షిణ కొరియన్‌లకు విజ్ఞప్తి చేస్తున్నాను.

"కొరియాలో ఏదోఒక విధమైన రాజకీయ ప్రతిపత్తి కలిగి వున్నట్లు పరిగణించబడుతున్న యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘానికి వ్యతిరేకంగా బల ప్రయోగానికి, దౌర్జన్యానికి పూనుకోవాలనే వాదంతో నేను ఏకీభవించజాలను"

ఫ్రెంచి, టునీసియన్ వర్గాలమధ్య సన్నిహిత సహకార సంబంధ బాంధవ్యాలను నెలకొల్పిన ఒడంబడికలకై సరిసమాన ప్రతిపత్తితో ఫ్రాన్సు, టునీసియాలు సంప్రతింపులు జరుపు కొన్నందుకు వాటిని అభినందిస్తూ మిస్టర్ డల్లెస్ ఈ విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన చేశారు కూడా.

తటస్థ రాజ్యాల యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘాన్ని దేశంనుంచి వెడల నడిపించడానికి దక్షిణ కొరియా చేస్తున్న ప్రయత్నాన్ని గురించి చర్చించడానికి, కొరియా యుద్ధంలో సమితి తరపున పోరాడిన 16 రాజ్యాలు నేడో రేపో వాషింగ్టన్‌లో సమావేశం కావడం తథ్యమని లండన్‌లోని రాజకీయ వర్గాలవారు నేడు సూచించారు.

నేడు ఇన్‌చోన్‌కు సమీపంలో వోల్మీ దీవిలోని పర్యవేక్షక సంఘ దళాల కేంద్రాలపై మూకుమ్మడిగా ముట్టడి జరపడానికి ప్రయత్నించిన 600 మంది దక్షిణ కొరియన్ ప్రదర్శకులను చెదరగొట్టడానికి అమెరికన్ సైనికులు బాష్పవాయువు బాంబులను, అగ్ని మాపక యంత్రాల గొట్టాలతో నీటిని ప్రయోగించారు

నేడు యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘం సమావేశమై ఈ సందర్భంలో తాను తీసుకోవలసిన చర్యను గురించి చర్చించింది కాని, ఈ సమావేశంలో జరిగిన నిర్ణయాలను గురించి తెల్పడానికి స్వీడిష్, స్విస్ వర్గాలవారు నిరాకరించారు.

సింగ్మన్‌రీ విజ్ఞప్తి

సోల్, ఆగస్టు 10—శనివారం లోపున కొరియానుంచి [illegible] తటస్థరాజ్యాల యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘం [illegible] పూనుకోవలసివుంటుందని దక్షిణకొరియా ప్రెసిడెంట్ డాక్టర్ సింగ్మన్‌రీ నేడు తన ప్రజలకు విజ్ఞప్తి చేశాడు

దక్షిణ కొరియా రేవు పట్టణాలలో యుద్ధ విరమణ పర్యవేక్షక సంఘంపై "సింగ్మన్‌రీ ముఠా" దాడులు ఇంకా కొనసాగుతూనే వున్నవనీ, ఆ సంఘానికి వ్యతిరేకంగా తీసుకొనబడుతున్న చర్యలతో అమెరికా సహకరిస్తున్నదనీ "న్యూ చైనా న్యూస్ ఏజెన్సీ" నేటిరాత్రి ఆరోపించింది.

డాక్టర్ భాభాకు అణుశక్తి లైబ్రరీ

జెనీవా, ఆగస్టు 10—అణుశక్తి శాంతికాల వినియోగంపై మిత్రరాజ్య సమితి ఏర్పాటు చేసిన సమావేశానికివచ్చిన అధికార ప్రతినిధులలో ప్రతి ఒక్కరికి, శాంతియుత కార్యాలకు అణుశక్తి వినియోగాన్ని గురించిన ఎనిమిది గ్రంథాలు గల లైబ్రరీలను అమెరికా బహూకరించింది.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ హోమీ భాభాకు, సమావేశపు సెక్రటరీ-జనరలుకు, ఆరుగురు ఉపాధ్యక్షులకు మొట్టమొదటి లైబ్రరీలు బహూకరించబడినాయి అమెరికా ప్రతినిధివర్గపు అధ్యక్షుడు మిస్టర్ లెవిస్‌స్ట్రాస్ ఈ గ్రంథాలను డాక్టర్ భాభాకు బహూకరించాడు.

ప్రస్తుతం ఇక్కడవున్న మిత్రరాజ్యసమితి ఉపాధ్యక్షుడు మిస్టర్ రాల్ఫ్‌బంచ్ (అమెరికా)కి, మిస్టర్ ఇల్యా చెరెంకోవ్ (సోవియెట్ యూనియన్)కుకూడా ఈ లైబ్రరీలు బహూకరించబడినాయి.

అణువును గురించిన ప్రాథమిక సత్యాలు, సాంకేతిక శాస్త్ర విషయాలు ఈ గ్రంథాలలో వున్నాయి. ఈ గ్రంథాలను అమెరికన్ పరమాణుశక్తి వ్యవహారాల సంఘం తయారుచేసి అచ్చొత్తించింది.

ఈ సమావేశంలో పాల్గొంటున్న ప్రతి దేశమూ ఐదుగురు ప్రతినిధులను పంపడానికి అర్హత కలిగివున్నది. అనగా, ఇటువి 350 లైబ్రరీలవరకు పంచిపెట్టడం జరుగుతున్నదన్నమాట

గోవాకు విమాన సర్వీస్

బొంబాయి, ఆగస్టు 11—లిస్బన్‌నుంచి కరాచీమీదుగా గోవాకు విమాన సర్వీసును పోర్చుగల్ ప్రారంభించింది

ఈ సర్వీసులో వచ్చిన మొదటి విమానం నిన్న ఉదయం గోవాకు వచ్చిందనికూడా తెలుస్తున్నది.

గడ్డాలు పెంచుకోడానికి కేంద్ర సెక్రటేరియట్ గుమాస్తాల నిర్ణయం

—ప్రభుత్వ వైఖరిపట్ల నిరసనగా

న్యూఢిల్లీ, ఆగస్టు 10—ప్రభుత్వం న్యాయసమ్మతమైన తమ కోర్కెలను నెరవేర్చేటట్లు చేసే నిమిత్తం ఆగస్టు 16 వ తేదీ నుంచి ప్రత్యక్షచర్యకు పూనుకోడానికి తమ యూనియన్ నిర్ణయించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వపు మూడవ డివిజన్ గుమాస్తాల యూనియన్ అధ్యక్షుడు శ్రీ ఓంకారనాథ్ శర్మ నేడిక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించాడు.

ఆనాటి నుంచి ఈ ప్రత్యక్ష చర్యలో ఒక భాగంగా తాము దుస్తుల నిబంధనలను ధిక్కరిస్తూ ఒంటినిండా కాకుండా, కొన్నిబట్టలను మాత్రమే ధరించి, క్షౌరం చేయించుకొనకుండా మాసిన గడ్డాలతో ఆఫీసులకు వెళ్ళగలమని శ్రీ శర్మ విశదంచేశాడు.

వీరి యూనియన్ కోరుతున్న కోరికలలో గుమాస్తాల జీతాల ప్రమాణాలు పునర్నిర్ణయించ బడాలన్నదీ, కేంద్ర ప్రభుత్వపు సెక్రటేరియట్ గుమాస్తాల సర్వీసు మార్పుల స్కీమును ప్రభుత్వం ఉపసంహరించు కోవాలన్నదీ ముఖ్యమైనవి.

శ్రీ శర్మ ఇంకా క్రిందివిధంగా వివరించాడు:

"ప్రభుత్వం ఇంతకాలం నుంచి కూడా జీతాల ప్రమాణాల పునర్నిర్ణయాన్ని గురించి తాను ఆలోచిస్తున్నట్లు గుమాస్తాలకు ఆశలు కలిగిస్తూనే వున్నది. కాని, చాలా కొద్దిమంది గుమాస్తాలకు మాత్రమే జీతాలు అదనంగా పెంచబడ్డాయి.

"పోతే, కేంద్ర ప్రభుత్వపు సెక్రటేరియట్ గుమాస్తాల సర్వీసు మార్పులస్కీము అనేక లోపాలతో కూడివున్నది అది అమలు జరిగితే మూడవ డివిజన్ గుమాస్తాల భవిష్యం అంధకారబంధురమై పోగలదు అందువల్ల ఆఫీసులలో పని సమర్థంగా జరగక వెనకబడి పోగలదు కూడా

"అందుచేత, గుమాస్తాలకు, ప్రభుత్వానికి మధ్య పరస్పర సద్భావ విశ్వాసాలు దృఢతరమయ్యేటట్లు న్యాయసమ్మతమైన మా యూనియన్ కోరికలను నెరవేర్చవలసిందిగా ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను."

పశ్చిమ పాకిస్తాన్ ఏకరాష్ట్రీకరణ

ఖాన్ అబ్దుల్ గఫర్‌ఖాన్ హెచ్చరిక

పెషావర్, ఆగస్టు 10—పశ్చిమ పాకిస్తాన్ అంతటినీ ఒకే రాష్ట్రంగా నిర్మించాలన్న ప్రతిపాదనను అమలుపరిచేముందు చిన్న రాష్ట్రాల అభిప్రాయాన్ని కనుక్కోవాలని అలా కనుక్కోబడకపోతే ఆచర్య ప్రజాస్వామిక వ్యతిరేక చర్యగా భావించబడగలదని గత రాత్రి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన పఖ్తూన్ సమావేశంలో తీర్మానించబడింది.

రెడ్‌షర్ట్ నాయకుడు ఖాన్ అబ్దుల్ గఫర్‌ఖాన్ ఏక రాష్ట్ర నిర్మాణానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఈ సమావేశం కడపటిది

ఈ సమావేశంలో మాట్లాడుతూ, పఖ్తూన్ ప్రజల మధ్య సంఘర్షణను లేవనెత్తడానికి పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్నదని గఫర్‌ఖాన్ విమర్శించాడు.

తనకు, అవామీలీగ్ నాయకుడు పీర్ సాహెబ్‌కు కొన్ని చోట్ల చూపబడ్డ నల్ల జెండాలను గురించి ప్రస్తావించి, తమతో ఏకీభవిస్తున్న ప్రజలతో పోల్చి చూస్తే ఈ నల్ల జెండాల ప్రదర్శకుల సంఖ్య చాల స్వల్పమని ఆయన అన్నారు. వారితో మర్దన పడవద్దని తన అనుచరులను ఆయన కోరారు.

పఖ్తూనిస్తాన్ తమ లక్ష్యమని, అది నిర్మించబడిన తరువాత పాకిస్తాన్‌లోనే అంతర్భాగంగా వుంటుందని బలూచిస్తాన్ నాయకుడు సమద్‌ఖాన్ పేర్కొన్నారు పఖ్తూన్ భాషను పాకిస్తాన్ నాశనం చెయ్యడానికి తలపెట్టిందని విమర్శించారు.



ఆంధ్ర బ్యాంకి. లిమిటెడ్
రిజిస్టర్డ్ ఆఫీస్, మచిలీపట్నం.
ప్రకటన

6 వ తేదీని జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో 30-6-1955 తో ముగిసే అర్ధ సంవత్సరానికి సాలుకు 6% ఇంటెరిం డివిడెండ్ ప్రకటించడానికి తీర్మానించబడింది.

5-9-1955 నుండి 17-9-1955 వరకు ఈ రెండు రోజులు సహా షేర్ ట్రాన్స్‌ఫర్ పుస్తకాలు మూసివేయబడతాయనీ, ఈ రోజులలో ట్రాన్స్‌ఫరు నమోదు చెయ్యబడవని యిందు మూలముగా తెలియజేయబడుతున్నది. బోర్డు అనుమతిని,

ఇ. రామచంద్రమూర్తి,
ఎం. ఎ., బి. ఎ. ఐ. బి.,
జనరల్ మేనేజరు, 9-8-1955.

సదరన్ రైల్వే

నోటీసు

ఈ కింద పేర్కొనబడిన రైల్వే సేషనులలో ఆయా స్టేషనులకు సూచించబడ్డ విధంగా పాలీసా రైల్వే రుసుము లేక రాయల్టీ పద్ధతులలో పుస్తకశాలలు నడుపుటకు పుస్తక వ్యాపారములో అనుభవం కలిగి, వ్యాపారం చేస్తున్న వ్యక్తులనుంచి గాని, సంస్థలనుంచి గాని దరఖాస్తులు కోరబడుతున్నవి:

స్టేషన్ల పేరు	పాలీసా రైల్వే రుసుము
1. ఆర్కోణం	రు. 150/-
2. బుగల్ కోట	రు. 100/-
3. బిట్రగుంట	రు. 100/-
4. కాల్లికట్ రాక్	రు. 75/-
5. చిదంబరం	రు. 150/-
6. కాకినాడ పోర్ట్	రు. 75/-
7. కాకినాడ టౌన్	రు. 150/-
8. కడలూరు ఎన్. టి.	రు. 150/-
9. కడప	రు. 100/-
10. ఎర్నాకుళం హార్బర్	రు. 150/-
11. ఎర్నాకుళం టౌన్	రు. 150/-
12. గదగ్	రు. 150/-
13. హరిహర్	రు. 75/-
14. హాస్పేట్	రు. 10 /-
15. కరూర్	రు. 100/-
16. కారైక్కుడి	రు. 150/-
17. కొప్పళ్	రు. 100/-
18. లొండా	రు. 50/-
19. మద్దూర్	రు. 50/-
20. మిరాజ్	రు. 100/-
21. నర్సరావుపేట	రు. 150/-
22. పాల్ఘాట్	రు. 100/-
23. పవర్ పేట	రు. 150/-
24. శార్ంగి	రు. 100/-
25. తాడేపల్లిగూడెం	రు. 150/-
26. తెలిచేరి	రు. 150/-
27. తిరుప్పత్తూర్	రు. 100/-
28. తిరుప్పూర్	రు. 125/-
29. తిరుతురైపూండి	రు. 125/-
30. తిరుచిరాపల్లి ఫోర్ట్	రు. 150/-
31. అనంతపురం	బుక్ స్టాల్ మొత్తం వ్యాపారంలో 3½ % కరిష్ఠ (పనూనానికి లోబడ్డ రాయల్టీ)
32. చీరాల	
33. కోయంబత్తూర్ హార్బర్	
34. గుత్తి	

2 సదరన్ రైల్వే క్యాషియర్‌కు దరఖాస్తుఫారం ఖరీదు క్రింద రు. 2/- లు చెల్లించి పొందిన రసీదును ఈ దిగువ సంతకం చేసినవారి ఆఫీసులలో చూపి నిర్ణీతమైన ఫారములను పొంది వాటిపైనే దరఖాస్తు చెయ్యవలెను. దరఖాస్తు ఫారం ట్రాన్స్‌ఫర్ చెయ్యడానికి వీలులేదు. దాని వెల వాపసు చెయ్యబడదు. ఒకేవ్యక్తి ఒకటి మించిన సేషన్‌లకు దరఖాస్తు చేసే పక్షంలో విడివిడిగానే దరఖాస్తు ఫారములను ఉపయోగించవలెను.

3. ప్రతి దరఖాస్తుతోను ధరావతుగా రు 50/-లకు పొందిన రసీదు జతపరచవలెను. ఈ మొత్తం ఈ ప్రకటనను పేర్కొంటూ చీఫ్ క్యాషియర్, మద్రాసుకు స్వయంగా గాని, మనియార్డర్ ద్వారాగాని చెల్లించవచ్చును.

అంగీకరించబడని దరఖాస్తుదారుల ధరావతు మొత్తం వాపసు చెయ్యబడును. అంగీకరించబడిన దరఖాస్తుల విషయంలో వారు చెల్లించవలసిన రైల్వే రుసుము క్రింద యిది జమకట్టబడును.

4. ఎన్నుకోబడిన దరఖాస్తుదారులు తమకు ఇంటిమేషన్ చేరిన 2 మాసాల లోపుగా బుక్ స్టాల్/బుక్ స్టాల్ ఏర్పాటు చెయ్యవలెను.

5 దరఖాస్తులు నింపి చేసిన కవర్‌లో పంపుతూ, వాటిని చీఫ్ కమ్మర్షియల్ సూపరింటెండెంట్, సదరన్ రైల్వే, మద్రాసు 3. చిరునామాకు "బుక్ స్టాల్ కాంట్రాక్టు" అని కవరుపై వ్రాసి పంపవలెను.

6. దరఖాస్తులు స్వీకరించుటకు కడపటి తేదీ 15-9-1955 మధ్యాహ్నం 12 గంటలు.

చీఫ్ కమ్మర్షియల్ సూపరింటెండెంట్

చిత్తూరు జిల్లాలో విద్యుచ్ఛక్తి సప్లయి

కర్నూలు, ఆగస్టు 11—చిత్తూరు జిల్లాలోని ఆంగోడు, ఇంకా 13 గ్రామాలకు త్వరలో విద్యుచ్ఛక్తి సప్లయి చెయ్యబడగలదని తెలియవచ్చింది

రాయలసీమ పవర్ సిస్టమునుండి 11,27,400 రూపాయల ఖర్చుతో పారిశ్రామిక కేంద్రాలకు, ... వ్యవసాయావసరాల నిమిత్తం 84/ కనెక్షన్‌లు యివ్వడానికి ఉద్దేశింపబడ్డ పథకాన్ని ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

ఆంధ్రప్రభ
1955 ఆగస్టు 12 శుక్రవారం

అనుక్షణ పరిణామాలు

కథలకంటె వాస్తవ విషయాలే ఒక్కొక్కప్పుడు విచిత్రంగా కనిపించడం కద్దు. పాకిస్తాన్ రాజకీయాలలో ప్రస్తుతం జరుగుతున్న అనుక్షణ పరిణామాలు పై సత్యాన్ని రుజువుపరుస్తున్నవి.

గవర్నర్-జనరల్ ఘులాం మహమ్మద్ స్థానంలో మేజర్ జనరల్ ఇస్కందర్ మీర్జా తాత్కాలిక గవర్నర్-జనరల్‌గా నియామకం కావడం మొదలుకొని మిస్టర్ మహమ్మద్ ఆలీకి బదులు చౌధురి మహమ్మద్ ఆలీ నూతన పాక్ ప్రధాని కావడం వరకు అన్నీ హఠాత్సంఘటనలే.

మొత్తం 80 మంది సభ్యులుగల పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణ సభలో 35 మంది సభ్యులతో ముస్లింలీగే అత్యధిక సంఖ్యాకపక్షం. దాని తరువాతి ఎక్కువ బలంగల పార్టీ తూర్పు బెంగాల్‌కు చెందిన యునైటెడ్ ఫ్రంట్. ఈ పార్టీ సభ్యుల సంఖ్య 25. మూడవ పక్షం 12 మంది సభ్యులుగల అవామీలీగ్. దీనికి నాయకుడు మిస్టర్ హెచ్. ఎస్. సుహ్రవర్ది. ముస్లింలీగ్, యునైటెడ్ ఫ్రంట్ సమైక్యతతో మిస్టర్ మహమ్మద్ ఆలీయే తిరిగి అసెంబ్లీ పార్టీ నాయకుడుగా, పాక్ ప్రధానిగా ఎన్నుకోబడగలడని విమర్శకులు మొదట ఊహించారు. అయితే, ముస్లింలీగ్‌లోనే మిస్టర్ మహమ్మద్ ఆలీ నాయకత్వాన్ని గురించి విభేదాలు ఉద్భవించినవి. దాని ఫలితంగా 24 గంటలలో పథకం అంతా తారుమారైంది. తలవని తలంపుగా పాకిస్తాన్ ఆర్థికమంత్రి చౌధురి మహమ్మద్ ఆలీ ముస్లింలీగ్ పార్టీ నాయకుడు కావడం, ప్రధాని పదవికి మిస్టర్ మహమ్మద్ ఆలీ రాజీనామా సమర్పించడం జరిగింది. పాక్ రాజకీయాల ఆంతర్యం, ముస్లింలీగ్ లోగుట్టు తెలియనివారికి పార్టీ నాయకుడుగా చౌధురి మహమ్మద్ ఆలీ ఎన్నిక ఎంత ఆశ్చర్యకరమో, ప్రధాని పదవికి మిస్టర్ మహమ్మద్ ఆలీ రాజీనామా కూడా అంతే విస్మయజనకమే.

యునైటెడ్ ఫ్రంట్ సహకారంతో ప్రభుత్వం స్థాపించడానికి ముస్లింలీగ్ పక్షంలోని ఎక్కువమంది సభ్యులకు ఇష్టం లేకపోవడమే మిస్టర్ మహమ్మద్ ఆలీ ప్రధాని పదవినుంచి వైదొలగడానికి కారణమని కొందరు గూహించినా, అనంతర పరిణామాలు మాత్రం ఆ వ్యూహాను బలపరచలేదు. అదేమైనా, తన పార్టీ సహకారం పొందగోరితే తనకు ప్రధానమంత్రిత్వం కట్టపెట్టక తప్పదని బేరం పెట్టిన మిస్టర్ సుహ్రవర్ది రంగంలోకి రావడానికి చక్కని అవకాశం ఏర్పడింది. ఇప్పుడు పాకిస్తాన్‌కు చెందిన ఇస్కందర్ మీర్జా గవర్నర్ జనరల్ పదవికి నియమించబడడం చేత తూర్పు పాకిస్తాన్‌కు సంబంధించిన వ్యక్తినే ప్రధానిగా ఎరిగించడం సముచితమన్న సూత్రం దాయాదిగా సుహ్రవర్దికి అనుకూలంగా కనిపించింది. ముస్లింలీగ్, అవామీలీగ్‌లు కలిసి 47 మంది సభ్యులతో మంత్రివర్గ స్థాపన నిశ్చయమైనదనీ, నూతన మంత్రివర్గ నిర్మాణానికి మిస్టర్ సుహ్రవర్దీని గవర్నర్-జనరల్ ఆహ్వానించి నారని కూడా వార్తలు పొక్కినవి.

కాని, మరొక 24 గంటలు గడిచే లోపలనే పరిస్థితులు తలక్రిందైనవి. అవామీలీగ్, దానితోపాటు దాని నాయకుడైన మిస్టర్ సుహ్రవర్ది కూడా తెరమరుగైనారు. అదివరకే ముస్లింలీగ్ పార్టీ నాయకుడుగా ఎన్నుకొనబడిన చౌధురి మహమ్మద్ ఆలీకి నూతన మంత్రివర్గం స్థాపన చేయవలసిందిగా తాత్కాలిక గవర్నర్-జనరల్ ఆహ్వానం అందజేయడం, అందుకు వారు సమ్మతించడం తటస్థించింది. యునైటెడ్ ఫ్రంట్, అవామీలీగ్ పార్టీల సహకారంతో సర్వపక్ష ప్రభుత్వ నిర్మాణానికి ప్రయత్నించగలనని చౌధురి మహమ్మద్ ఆలీ ప్రకటించాడు. కాని, ఆ కృషిలో ఆయన సఫలీకృతుడు కాలేదనీ, ముస్లింలీగ్, యునైటెడ్ ఫ్రంటులతో మాత్రమే నూతన మంత్రివర్గం నేడు నిర్మాణం కాబోతున్నదనీ కడపటి వార్తలు తెలుపుతున్నవి.

తూర్పు పాకిస్తాన్‌కు ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారాన్ని అంగీకరించే షరతుపై యునైటెడ్ ఫ్రంట్ ముస్లింలీగ్‌తో సహకరించడానికి ఇదివరలో తన సంసిద్ధతను ప్రకటించింది. అయితే, పై షరతును ఎంతమాత్రం అంగీకరించనన్న ముస్లింలీగ్ ఇప్పుడు తన పట్టు దలనే సడలించుకున్నదో, లేక యునైటెడ్ ఫ్రంట్ తన అభిప్రాయాన్నే మార్చుకున్నదో ఇకముందుగాని స్పష్టం కాదు.

ప్రస్తుతానికి ముస్లింలీగ్, యునైటెడ్ ఫ్రంట్ పక్షాలతో మంత్రివర్గం స్థాపించబడినప్పటికీ, సుహ్రవర్ది, మహమ్మద్ ఆలీ మొదలైన ప్రధాన వ్యక్తుల సహకారం లేని ప్రస్తుత ప్రభుత్వం ఎంతవరకు స్థిరత్వం కలిగివుంటుందో ఇంతలో చెప్పలేము.



ఆశ్చర్యకరమైన అనుక్షణ పరిణామాలకు పిమ్మట పాకిస్తాన్‌లో ముస్లింలీగ్, యునైటెడ్ ఫ్రంట్ కలయికతో నూతన మంత్రివర్గం స్థాపన కానున్నది

గోవా సమస్యా శాశ్వత పరిష్కారం

ప్రెసిడెంట్ ప్రసాద్‌కు ఢిల్లీ పౌరుల మెమొరాండం

న్యూఢిల్లీ, ఆగస్టు 11—ఢిల్లీ పౌరుల తరపున ఏడుగురు సభ్యులు నేడు రాయబారం వెళ్ళి గోవా సమస్యను ఒకేసారి శాశ్వతంగా పరిష్కరించవలసిందని కోరుతూ ఒక మెమొరాండమును అందజేశారు.

ఆసియా నడిగడ్డపై యూరోపియన్ కలోనియలిజానికి సంబంధించిన ఈ ముఖ్య సమస్యను కనీసం నైతికంగానైనా సమర్థించవలసినదిగా బాండుంగ్ సభలో పాల్గొన్న 29 ఆఫ్రో-ఏషియన్ రాజ్యాలను కోరాలని వీరు తమ మెమొరాండములో సూచించారు.

గోవాలోని పోర్చుగీస్ అధికారులకు ఏ విధంగాను సహాయపడవలదని, ఇండియా, లంక, పాకిస్తాన్ ప్రభుత్వాలను కోరాలని వీరు అన్నారు.

పోర్చుగీస్ కలోనియల్ ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రపంచ రాజ్యాల అభిప్రాయాలను సమీకరించుకొనడానికి మెమొరాండంలో సూచించబడిన చర్యలలో ఆర్థిక ఆంక్షలు తక్షణం విధించబడాలని కూడా వుంది.

రాయబారం వెళ్ళినవారిలో ఢిల్లీ స్టేట్ కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ బ్రిజ్ మోహన్ లాల్, మిస్టర్ ముస్తాక్ అహమ్మద్ (పి ఎస్ పి), శ్రీ కన్వర్‌లాల్ గుప్త (జనసంఘ్), శ్రీ రామ్‌సింగ్ (హిందుమహాసభ)లు కూడా వున్నారు.

గోవా అధికారుల "కుంభకోణం"

విదేశ విలేకరుల రాకచూచి, చాలా మార్పులు చేస్తున్నారట

న్యూఢిల్లీ, ఆగస్టు 11—గోవా సందర్శించడానికి భారతీయ పత్రికా విలేకరులకు "వీసా" నిరాకరించి, విదేశ పత్రికా విలేకరులకు అనుమతి ఇచ్చిన గోవా అధికారులు ఆ విలేకరులు గోవా చేరుతూ వుండడం చూచి తమ దుష్కార్యాలను కప్పిపుచ్చ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇంతవరకు ఇండియా సరిహద్దులో వుంచబడిన భారీశతఘ్నులు, ట్యాంకులు, సైనిక వాహనాలు మున్నగువాటిని, సైనికులను, సైనిక సామాగ్రిని డిపోలకు, పొండాకు తరలించి వేస్తున్నట్లు ఇక్కడకు వార్తచేరింది.

పంజిమ్ జైలులకు సున్నం కొట్టుతున్నారట. ఇంతవరకు దుర్భరమైన జైలుకొట్లలో ఇరుకించబడిన సత్యాగ్రహులలో చాలామంది వక్కటి కారాగారాలకు మార్చబడుతున్నారు

కాశ్మీర్‌లో ప్లెబిసైట్

అబ్దుల్లా పక్షంవారి ప్రకటన

శ్రీనగర్, ఆగస్టు 10—కాశ్మీర్ విలీనకరణ సమస్యను తేల్చడానికి "స్వేచ్ఛాయుతమైన, న్యాయయుక్తమైన, నిష్పాక్షికమైన" ప్లెబిసైట్ జరపబడాలని కాశ్మీర్ మాజీ రెవిన్యూ మంత్రి మీర్జా అఫ్జల్ బేగ్ నాయకత్వంక్రింద షేక్ అబ్దుల్లా అనుచరులు 13 మంది ఒక ప్రకటన చేశారు.

లక్షలకొలది కాశ్మీర్ ప్రజల దోలాయమాన స్థితిని తొలగించడానికి వెంటనే ప్లెబిసైట్ జరపబడాలని, అందుకు తగు చర్య తీసుకోవాలనివారు తమ ప్రకటనలో ఇండియా పాకిస్తాన్ ప్రధానులను, భద్రతా సంఘాన్ని కోరారు.

ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో కాశ్మీర్ స్టేట్ అసెంబ్లీ సభ్యులు ఏడుగురు ఒక పార్లమెంటు సభ్యుడు (మూఫీ మహమ్మద్ అక్బరీ) కలరు కాశ్మీర్ అసెంబ్లీ సభ్యుల మొత్తం 75 మంది.

ఇండియాలో కాశ్మీర్ విలీనకరణను కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదించి వున్నది.

ఆజాద్ కాశ్మీర్‌లోవున్న ప్రజలకు కాశ్మీర్ అసెంబ్లీ ప్రాతినిధ్యం వహించదని ఈ ప్రకటనలో చెప్పబడింది స్వయం నిర్ణయాధికారం మొత్తం కాశ్మీర్‌కు ఇవ్వబడిందని, అందులో మూడోవంతు ప్రజలు ఆజాద్ కాశ్మీర్ (పాకిస్తాన్ క్రిందవున్నటిది) లో వున్నారని మొత్తం దేశంలో ఒక భాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాశ్మీర్ అసెంబ్లీ మొత్తం దేశం భవిష్యత్తును నిర్ణయించజాలదని అందు వాదించబడింది.

కాగా, ఇండియాలో కాశ్మీర్ విలీనకరణను గత సంవత్సరమే స్టేట్ అసెంబ్లీ ఆమోదించిందంటూ కాశ్మీర్‌లో అధికారంలోవున్న పార్టీ చెప్పుతున్న ప్రచారం తప్పని ఈ ప్రకటన నవాలు చేసింది ఈ ప్రకటనపై సంతకాలు పెట్టినవారు వ్యవసాయకులుగా ప్లెబిసైట్ ఫ్రంట్ నిర్మాణం ప్రారంభించబడింది

లిబియా, ఫ్రాన్సులు గురువారంనాడు మైత్రి సంధిని చేసుకొన్నట్లు ట్రిపోలి (లిబియా) వార్త. దీంఫలితంగా ఫెజాన్ (లిబియా)లోని ఫ్రెంచి సాయుధసేనల ఉపసంహరణ తరలించబడుతుంది.

డా॥ సుందరం

బొంబాయి, ఆగస్టు 11—గోవాలో సత్యాగ్రహం చెయ్యడానికై నిశ్చయించిన ఇండియా పార్లమెంట్ సభ్యులలో ఒకరైన డాక్టర్ లంక సుందరంగారు ఢిల్లీనుంచి నేడిక్కడకు వచ్చారు. సత్యాగ్రహం సందర్భంలో కొన్ని పరిశీలనలు చెయ్యడం నిమిత్తం బెల్గామ్, గోవా సరిహద్దు ప్రాంతమూ సందర్శించబోతున్నట్లు డాక్టర్ సుందరంగారు వెల్లడించారు

ఈయన ఆగస్టు 22 వ తేదీన ఢిల్లీకి తిరిగి వెడతారు. అక్కడ సత్యాగ్రహ కార్యక్రమానం ఆ దినాన నిర్ణయించబడుతుంది.

బ్రహ్మపుత్ర వరదపోటుకు గండి

... ఆగస్టు 10—బ్రహ్మపుత్ర, జింజిరామ్ నదులు ఏకీభవించేచోట ... గంజ్—జోయ్‌మా కటకు తొమ్మిదో మైలుదగ్గర సోమవారం సాయంత్రం గండి పడింది.

వరద నిరోధానికిగాను నిర్మించబడిన ఈ కట్ట 220 అడుగులమేరవరకు కొట్టుకొనిపోయిందని, ఇందువల్ల 9 గ్రామాలు వరదలో మునిగి 300 కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసపోయినవని అధికారికంగా తెలుస్తున్నది

ఈ ప్రాంత వ్యాస నిర్మాణ సోర్సు సేనన్ ... ఏడు గ్రామాలలో 300 ... మొత్తం ... సహాయక చెంది ఇడినవి.

ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూళ్ళ ప్రారంభంపై నిషేధాల రద్దు

ప్రాథమిక విద్యావ్యాప్తి సాధనకై

కర్నూలు, ఆగస్టు 11—రాష్ట్రంలో ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూళ్ళ స్థాపనపై గల నిషేధాన్ని తొలగిస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఉత్తరువు చేసింది.

ప్రాథమిక పాఠశాలలను లేని కేంద్రాలలోనే స్థాపించాలన్న నిబంధన సడలించబడింది కూడా.

ప్రథమ పంచవర్ష ప్రణాళికక్రింద ప్రాథమిక విద్యాభివృద్ధికి తలపెట్టబడిన కార్యక్రమం పూర్తిగా నిర్వహింపబడడానికి అనువుగా ఆంధ్ర ప్రభుత్వం ఆ చర్యలను తీసుకున్నట్లు ప్రకటించబడింది.

జిల్లాబోర్డులలో చాలావాటి ఆర్థిక పరిస్థితులు అవాంఛనీయస్థిరంగావున్న దృష్ట్యా 1955 జూలై 1 వ తేదీ తర్వాత యీ సంవత్సరంలో జిల్లాబోర్డులు ప్రారంభించిన స్కూళ్ళకు నిండు సబ్సిడీలను యివ్వడానికి ఆంధ్రప్రభుత్వం నిశ్చయించింది

ప్రథమ పంచవర్ష ప్రణాళిక ముగిసే నాటికి—1956 మార్చి 31 వ తేదీ లోగా రాష్ట్రంలో మొత్తం 1,592 ప్రాథమిక పాఠశాలలను స్థాపించాలని నిర్ణయించబడిగా గత సెప్టెంబరు 30 వ తేదీలోగా 751 పాఠశాలలు మాత్రమే నెలకొల్పబడ్డాయి ఇంకా 841 పాఠశాలలను ప్రారంభించవలసి వుంది.

ఆ కార్యక్రమాన్ని సకాలంలో నిర్వహించడానికి గల ప్రతిబంధకాలను తొలగించాలని విద్యాశాఖ డైరెక్టర్ ప్రతిపాదించగా ఆంధ్ర ప్రభుత్వం ఆమోదించింది.

కొత్త ప్రాథమిక పాఠశాలలకు స్కూలులేని కేంద్రాలలోనే 500, అంతకంటె ఎక్కువ జనాభావుండి, చుట్టుపక్కల ఒక మైలులోపల స్కూలులేని గ్రామాలలోనే స్థాపించాలన్న నియమం కలదు. ఈ నియమాన్ని ఇప్పుడు సడలిస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఉత్తరువు చేసింది. ప్రథమ పంచవర్ష ప్రణాళిక ముగిసేనాటికి స్థాపించదలచిన పాఠశాలలలో యింకా మిగిలివున్న 841 ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడానికి తగు చర్యలను తీసుకోవలసిందిగా విద్యాశాఖ డైరెక్టరుకు సూచనలివ్వబడ్డాయి.

ఆంధ్ర ప్రభుత్వం జారీచేసిన ఈ కొత్త ఉత్తరువుల ననుసరించి విద్యావంతులలో నిరుద్యోగ నిర్మూలనానికి ఉద్దేశింపబడ్డ పథకం కింద ఇదివరకే కొన్ని స్కూళ్ళు ప్రారంభించబడినప్పటికీ ఇంకా అదనంగా కొత్త స్కూళ్ళు అవసరమైన ప్రదేశాలలో ప్రాథమిక, పాఠశాలలను ప్రారంభించవచ్చుననీ జిల్లా బోర్డులకు తెలియజేయబడింది.

వేరుసెనగ నూనెపై ఎగుమతి సుంకం హెచ్చింపు

అదనంగా ఎగుమతికి కోటా లివ్వడానికి ఢిల్లీ నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 10—వచ్చే అక్టోబరు నెలాఖరులోగా మరికొంత వేరుసెనగ నూనె ఎగుమతి నిమిత్తం ఎగుమతి దారులకు ఉత్పత్తిదారులకు కోటా లివ్వడానికి ఇండియా ప్రభుత్వం నిశ్చయించినట్లు ప్రకటించబడింది

ఆ ప్రకటనతో పాటు జారీచేయబడ్డ ఇంకొక ప్రకటనలో వెంటనే అమలులోకి వచ్చే విధంగా వేరుసెనగ నూనెపై ఎగుమతి సుంకం టన్నుకు 100 రూపాయల నుంచి 150 రూపాయలకు పెంచబడినట్లు తెలియజేయబడింది.

ఎగుమతిదారులు వేరుసెనగ నూనె ఎగుమతి చెయ్యడానికి కోటాలను నిర్ణయించవలసిందిగా రేవులలోని లైసెన్సింగ్ అధికారులకు దరఖాస్తులు పెట్టుకోవాలని, ఎగుమతిదారులు ఏ సంవత్సరంలో ఎక్కువగా ఎగుమతి చేసినారో ఆ సంవత్సరంలో ఎగుమతి చెయ్యబడ్డ మొత్తం సరుకులో నూటికి 7½ సెంటుల భాగం ప్రస్తుతం కోటాగా నిర్ణయించబడగలదని, 1955 ఫిబ్రవరి 1 వ తేదీనుంచి జూలై 31 వ తేదీలోగా చేసిన ఎగుమతులకిటి ఉత్పత్తిదారులకు కోటా లివ్వబడగలవని పేర్కొనబడింది.

శ్రీ కళా వెంకటరావు

కర్నూలు, ఆగస్టు 11—ప్లానింగ్ శాఖ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు ఈ నెలలో వాల్తేరు, నాగపూరు, ఢిల్లీలను దర్శించనున్నారు

ప్రెసిడెంట్ ప్రత్యేకరైలులో ఆగస్టు 18 వ తేదీ ఉదయం కర్నూలులో జూలై దేరి 18, 19, 20 తేదీలలో గుంటూరు, విజయవాడ, ఏలూరు, వాల్తేరులలో ప్రెసిడెంట్ కార్యక్రమాలలో శ్రీ వెంకటరావు గారు పాల్గొంటారు.

21, 22, 23 తేదీలలో వాల్తేరులో లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ సమావేశాలలో పాల్గొంటారు. ... మెడికల్ కాలేజీని దర్శిస్తారు.

24 వ తేదీలో ... రాజధానికి వెళ్ళి 28 వరకు అక్కడ ... వుంటారు

29 వ తేదీని ఢిల్లీ వెళ్ళి 30 నుంచి సెప్టెంబరు 1 తేదీవరకు ప్లానింగ్ కమీషన్‌తో సంప్రతిస్తారు. సెప్టెంబరు 2, 3 తేదీలలో ఏ ఐ సి సి సమావేశంలో పాల్గొని, 4 వ తేదీని రైలులో బయలుదేరి, 6 వ తేదీ కర్నూలు చేరతారు

రష్యాకు సిమెంటు ఎగుమతిచేసి ... ఎగుమతి చేసుకోవడానికి, ... విలుగా ఆయా దేశాలు ఒడంబడికలు చేసుకొన్నట్లు తెలిసిందని వార్త.

గ్రామీణ బ్యాంకీల వాటాధనం

కొన్ని సందర్భాలలో తగ్గించడానికి అవకాశం

కర్నూలు, ఆగస్టు 11—వెనకబడిన ప్రాంతాలలో తగినంతగా వాటాధనాన్ని రాబట్టి పరపతి సౌకర్యాలను యథోచితం చేయడానికిగాను, గ్రామీణ బ్యాంకీలు ప్రారంభించడానికి గరిష్ఠ మొత్తంగా నిర్ణయించిన వాటాధనాన్ని కొన్ని సందర్భాలలో వెయ్యి రూపాయల నుంచి, అయిదువందల రూపాయలకు తగ్గించడానికి ఆంధ్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఉత్తరువు చేసింది

ప్రస్తుతానికి రాష్ట్రంలో తొమ్మిది గ్రామీణ బ్యాంకీలు వున్నవి పెద్దరకం సహకార పరపతిసంఘాలుగా అవి పని చేస్తున్నవి.

వ్యవసాయ పరపతి సంఘాలు పరిమితిలేని పూచీతో మామూలుగా రిజిష్టరు చేయడం రద్దు కాని కొన్ని పెద్దరకం సహకార సంఘాలు (వాటినే గ్రామీణ బ్యాంకీలు అని అంటున్నారు) పరిమితమైన పూచీతో రిజిష్టరు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది ఇలాంటి సంఘాలకు, వాటాదార్ల పూచీ, వారు తీసుకున్న వాటా మొత్తాలకు మాత్రమే పరిమితమై వుంటుంది.

ఇలాంటి సంఘాలను రిజిష్టరు చేయడానికి వాటాధనంగా వసూలు చేయవలసిన కనీసపు మొత్తాన్ని, వెయ్యి రూపాయలనుంచి అయిదు వందల రూపాయలకు వెనకబడిన ప్రాంతాల సంఘాల విషయంలో తగ్గించాలని సహకార సంఘాల రిజిష్ట్రారు, ... సిఫార్సు చేశారు ... మొత్తం వాటాధనం ... సంఘాల ... సహకార ... వచ్చిన ... ఈ నిర్ణయం జరిగినట్లు చెప్పబడుతున్నది.

బళ్లారిలో మైసూరు ప్రభుత్వ శాసనాల అమలు

ఫజల్ ఆలీ కమిషన్ నివేదిక ప్రకటితమయ్యేవరకు నిలిపివుంచాలని అభ్యర్థన

బళ్ళారి, ఆగస్టు 8—ఫజల్ ఆలీ కమిషన్ తన అభిప్రాయం ప్రకటించి, దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించేవరకు బళ్ళారిలో యిప్పుడు అమలులోవున్న శాసనాలు ఎటువంటి మార్పులేక యథాతథంగా వుంచవలసిందిగా మైసూరు, కేంద్ర ప్రభుత్వాలను అర్థిస్తూ నిన్న సాయంకాలం బళ్ళారి ఆంధ్ర సమితి యాజమాన్యాన నాంపల్లి మైదానంలో జరిగిన బహిరంగసభలో తీర్మానం చేశారు.

బళ్ళారిని ఆంధ్రరాష్ట్రంలో చేర్చితేనే ఈ జిల్లా భవిష్యత్తు ఉజ్జ్వలంగా వుండగలదని సూచిస్తూ, సుహృద్భావ వాతావరణంలో ఆటి మార్పు జరగడానికి వీలుకలుగ జెయ్యవలసిందిగా సమాధానంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించవలసిందని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ మరొక తీర్మానం చేశారు.

బళ్ళారికి ఫజల్‌ఆలీ కమిషన్ వచ్చినప్పుడు జరిగిన అల్లరుల సందర్భంలో కొందరిపై నేరారోపణలు చేస్తూ పెట్టిన కేసులను ఉపసంహరించుకొనవలసిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ వేరొక తీర్మానం చేశారు

తీర్మానాలకు అనుకూలంగా శ్రీమతి లక్ష్మీదేవిగారు, శ్రీయుతులు గురునాథశాస్త్రి పై యస్. హనుమంతరావు, యస్. రాజగోపాలసెట్టిగార్లు ప్రసంగించారు.

శ్రీ రాజగోపాలశెట్టిగారు తమ ప్రసంగంలో బళ్ళారి ఆంధ్రరాష్ట్రంలో లీనమైతే, యిప్పుడు మద్రాసులోవున్న ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే బళ్ళారికి మార్చవచ్చునన్నారు.

భాషా ప్రయుక్తంగానే యికముందు రాష్ట్రాలు నిర్మించబడేపక్షంలో కోలారుజిల్లా మైసూరులోని మరికొన్ని తెలుగు ప్రాంతాలు ఆంధ్రరాష్ట్రంలోకి రాగలవని ఆయన అన్నారు. లేక, ఆర్థిక దృష్ట్యాను పరిపాలనా సౌలభ్యం దృష్ట్యాను రాష్ట్రాల నిర్మాణం జరిగే పక్షంలో బళ్ళారి, సిరిగుప్ప, హోస్పేట తాలూకాలలో కొంతభాగం (తుంగభద్ర ఆనకట్ట వరకు) ఆంధ్రరాష్ట్రంలోను మిగిలిన భాగం మైసూరులోను చేర్చబడగలవని ఆయన చెప్పారు.

కన్నడిగులకు ఆంధ్ర సమితి విజ్ఞాపన

బళ్లారి, ఆగస్టు 10—బళ్లారిజిల్లా ఆంధ్ర సమితి నేడు శ్రీ ప్రతాపగిరి వెంకటసుబ్బారావుగారి అధ్యక్షతన సమావేశమై ఆంధ్ర ప్రభుత్వం కన్నడిగులకు ఏవిధమైన అన్యాయం జరగనివ్వదని హామీనిస్తూ వారికి సకల సౌకర్యాలు చేకూర్చగలదని నిరూపించినా బళ్ళారి ఆంధ్రరాష్ట్రంలో చేరడానికి జరిగే ఏ ప్రయత్నాన్ని ప్రతిఘటించవలదని కన్నడిగులను కోరింది.

కర్నాటకుల అభ్యర్థన

బళ్ళారిజిల్లా కర్నాటక కార్యాచరణ సంఘం ఫజల్‌ఆలీ కమిషన్‌కు ఒక విజ్ఞప్తి చేస్తూ బళ్ళారి భవితవ్య సమస్యను తిరిగి ప్రస్తావించవలదని కోరింది

జస్టిస్ వాంఛూ, జస్టిస్ మిశ్రాలు పూర్తి విచారణ జరిపిన అనంతరం బళ్లారి భవితవ్యం నిర్ణయించబడిందని. దానిని ఇండియా ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొంటూ, తిరిగి దానిని ఒక సమస్యగా చేయరాదని కోరింది

ఆంధ్రలో రసాయనిక ఎరువుల సప్లయి

కర్నూలు, ఆగస్టు 11—రాష్ట్రంలో ఎరువుల సప్లయి పథకం కింద ఇదివరకువలెనే అమోనియం, సూపర్ ఎరువులేకాక ఇతర ఫాస్ఫేట్ ఎరువులు కూడా కొనుక్కొనే నిమిత్తం రైతులకు అప్పులు యివ్వబడగలవని ఆంధ్ర ప్రభుత్వం చేసిన ఒక పత్రికా ప్రకటన తెలుపుతున్నది

(బిహార్, ఫూలాజీకి ... ఇతర నదులకు ఇరుపైపులా ... 840 ... పొడవున వరద కట్టలు వచ్చే మార్చి నెలలోగా నిర్మించబడగలవు. (పి. టి. ఐ.)

కింది ఉద్యోగులకు గృహ వసతి

ఎక్కువ సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 10—ఇండియా ప్రభుత్వం తక్కువజీతం ఉద్యోగులకు (క్లాసు 4 ఉద్యోగులకు) ఇతోధిక సౌకర్యాలుగల గృహవసతి కల్పించడానికి నిర్ణయించింది.

ఈ తక్కువ జీతం ఉద్యోగుల ఇళ్ళకు విద్యుచ్ఛక్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతి భాగానికి ప్రత్యేక నీటి కుళాయీల ఏర్పాటు మంజూరయింది. ఈ రెండు స్కీములకు 11,18,000 ఖర్చుకాగలదు.

ఈ తరగతి ఉద్యోగుల కాలనీలలో ఆటకోసం క్రీడావనాల నిర్మాణానికికూడ 2,24,000 రూపాయల అంచనాతో ఒక స్కీము మంజూరయింది. వచ్చే మార్చినాటికి దీని అమలు పూర్తి కాగలదు.

డ్రై లెట్రినులకు బదులు ఫ్లష్ అవుట్ లెట్రినుల ఏర్పాటుకు పూనుకోబడుతున్నది.

ఇప్పుడు ఈరకం ఉద్యోగుల ఇళ్ళలో ఒక్కగది మాత్రమే వుంటున్నది. ఈ పద్ధతిని గృహసమస్య కొంత సడలిన తరువాత మార్చవచ్చునని భావిస్తున్నారు. ఒక గదిని రెండుగదులు చేసుకోడానికి వీలువుండే విధంగానే ఈ యిళ్ళు కట్టబడుతున్నవి.

హైదరాబాద్‌లోని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా కేంద్రానికి చెందిన సెంట్రల్ లేబరేటరీస్ ద్వితీయ ప్రణాళికలో 59 లక్షల 22 వేల ఖర్చుతో స్కీములను తయారు చేసింది.

(6 వ పేజీ తరువాయి)

పరిశీలనకు పంపించాలని తెచ్చిన ప్రతిపాదనను సభవారు నిరాకరించారు.

ఆ తరువాత ప్రజా-సోషలిస్టు సభ్యుడు శ్రీ అశోక మెహతా బిల్లుపై చర్చను ప్రారంభించి జేస్తూ మేనేజింగ్ ఏజన్సీల పద్ధతికి స్వస్తి చెప్పించాలని కోరారు మేనేజింగ్ ఏజెంట్లు ఆర్థికమైన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని చెప్పేదశ దాటిపోయిందని అంటూ, విదేశాలలోని మేనేజింగ్ ఏజెంట్లు నూటికి ఒకటిన్నర నుంచి రెండువరకు కమిషన్‌లు తీసుకుంటూవుండగా ఇండియాలో నూటికి పదివరకు ప్రతిఫలాన్ని నిర్ణయించడం తగదని, మేనేజింగ్ ఏజెంట్లు అనధికారరీత్యా పొందుతున్నదానిని యిలా చట్టబద్ధం చేయడం తగదని అన్నారు.

కంపెనీల చట్టం అమలు జరపడానికి ఉద్దేశిస్తున్న ఏర్పాట్లను గురించి ప్రస్తావిస్తూ, యిందుకుగాను ప్రత్యేకంగా ఒక అధికారిని ఏర్పాటు చేయడం సముచితం కాగలదని అన్నారు. ప్రభుత్వం విపరీతమైన అధికారాలను పొందుతున్నప్పుడు, కొన్ని కంపెనీలకు వ్యతిరేకంగా మాత్రమే కాక, రాజకీయమైన కారణాలతో కూడా వాటిని దుర్వినియోగ పరచగలరనే అనుమానం దేశంలో కలుగగలదని చెప్పారు. పరిశ్రమల నిర్వహణలో కార్మికులకుకూడా తగిన ప్రాతినిధ్య మివ్వవలసిన సమయం యింకా రాలేదా అని కూడా ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు

తిరువాన్కూర్-కొచ్చిన్ కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ వి పి నాయర్ దేశంలో పెద్దపెద్ద గుత్త వ్యాపార సంస్థలు పెరగడానికి మేనేజింగ్ ఏజన్సీలు చాలవరకు కారణమని ఆరోపించారు. ఈ బిల్లు ద్వారా కంపెనీలకు కొన్ని కట్టుదిట్టాలు చేస్తున్నారేకాని, లాభాలకు గరిష్ఠ మొత్తాలను నిర్ణయించడంలేదనివిమర్శించారు. లాభాలకు పరిమితులను నిర్ణయించి, అదనంగావున్న మొత్తాలతో ప్రణాళికాబద్ధమైన కొత్త పరిశ్రమలను ప్రారంభించాలని సూచించారు వారు శ్రీ హెచ్. సి. హెడా (కాంగ్రెసు, హైదరాబాదు) మేనేజింగ్ ఏజెంట్ల వ్యవహారాలను జాగ్రత్తగా కనిపెడుతూ వుండే ఏర్పాట్లు జరగాలని కోరారు. ప్రత్యామ్నాయమైన పద్ధతులను కనుగొనేవరకు, ప్రస్తుతం అమలులోవున్న మేనేజింగ్ ఏజన్సీల పద్ధతిని రద్దు చేయరాదని కోరారు.

శ్రీ బి. కె. ఖాడేకర్ (స్వతంత్ర, బొంబాయి) కంపెనీ చట్టాన్ని అమలు జరపడానికి స్వతంత్రంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ బిల్లు ప్రకారం హెచ్చు జీతాలతో ఉద్యోగులను నియమించవలసిన అవసరంవుంటుంది కనుక చిన్న కంపెనీలకు దానివల్ల అనేక కష్టనష్టాలు సంభవించగలవని అన్నారు. మిస్టర్ అహ్మద్ మొహియుద్దీన్ (కాంగ్రెసు హైదరాబాదు) గత 29, 30 సంవత్సరాలుగా కంపెనీలలో ఆలవాటుగా జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ఉద్దేశిస్తున్న ఈ బిల్లుపట్ల హర్షాన్ని ప్రకటించారు కంపెనీలను ఎక్కువ కష్టుడు అక్కౌంట్స్ చేస్తూ వుండాలని, అందుకుగాను ప్రభుత్వంలో ఒక శాఖకంటె స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థను ఏర్పాటు చేయడం మంచిదని సూచించారు శ్రీ యస్. యం. లింగం (కాంగ్రెసు - మద్రాసు) నిర్ణీతమైన తేదీ తరువాత మేనేజింగ్ ఏజన్సీలను పూర్తిగా రద్దు చేయాలని కోరారు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చివర వరకు మాత్రమే మేనేజింగ్ ఏజన్సీలు అనేవి వుండాలన్న నిర్ణయం జరగడం మంచిదని సూచిస్తూ, జాయింట్ సాక్ కంపెనీల ఆడిట్‌కు ఇంకా కట్టుదిట్టాలు చేయాలని సూచించారు శ్రీ సాధన్ గుప్త (కమ్యూనిస్టు-బెంగాల్) విదేశ కంపెనీలను గురించి బిల్లులో ఎలాంటి ఏర్పాట్లు లేవని విమర్శించారు. విదేశ పెట్టుబడులను విడిచిపెట్టాలి లేదా పూర్తిగా అదుపులో వుంచు కోవాలని సూచించారు. ఒకవేళ విదేశ పెట్టుబడులు అవసరమైతే, ప్రభుత్వ సాయుకో అనుమతిగా ... మంచిదని అన్నారు మేనేజింగ్ ఏజన్సీల పద్ధతికి స్వస్తి చెప్పి ... కంపెనీలలో జరిగే లోపాలు తగ్గిపోవని కూడా హెచ్చరించారు శ్రీ గుప్త ఉపన్యాసం ముగిసేవరకు సభా కార్యక్రమం ఆదివారానికి వాయిదా పడింది.



FOR ONE MONTH MORE
EACH GUARANTEED. 3 YEARS.
Both for 28/8

Wrist Watch Jewels fitted, fancy small size with Centre Second & Pocket Watch Railway Regulator
Both together—Rs. 28/8 only
BUT SEPARATELY THEY COST :- Wrist Watch 25/- & Pocket Watch 13/-
MONEY REFUNDED IF DISAPPROVED
PRIMA WATCH CO. (T/2)
Post Box No. 983, Calcutta 1.


మోడెల్ నెం. 26 రు. 13-8-0
జనరల్ కేన్ ఫర్నిచర్ మార్టు,
16/3 ఏ, రాయపేట హైరోడ్,
(పోలీస్ స్టేషన్ సమీపం) మద్రాసు-14.

అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవటం అతిమూత్ర వ్యాధి (DIABETES) అంటారు. ఇది యె ఉపద్రవకరమైన వ్యాధి అంటే, దీని పాలబడినవారు ఆరోజు కారోజు మృత్యుముఖమునకు సన్నమవుతుంటారు. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి ఎక్కువగా దాహం, ఆకలి తరచుగా చక్కెరతో గాని, లేక చక్కెరలేకుండ గాని మూత్రం బయటు వెడలటము, దురద మొదలైనవి. వీనస్ ఛారమ్ అనే సంవత్సరముల పరిశోధనల ఫలితంగా తయారు కాబడినది దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యుముఖము నుండి బయటపడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడురోజుల తరువాత మిక్కుటంగా తేలిక యిస్తుంది. దీనికి పత్యంలేదు. ఇంజక్షన్లు అవసరం లేదు. ఇంగ్లీషులో వివరములగల ఇంగ్లీషు కరపత్రానికి వ్రాయండి: ఉచితంగా పంపెదము. 50 బిళ్ళలు బుడ్డి ఖరీదు రు. 8-12-0 లు.

ప్యాకింగు, పోస్టేజి ఉచితము.
వీనస్ రిసెర్చి లేబరేటరీ, (A.H.)
పోస్టుబాక్సు నెం. 587, కలకత్తా.

సమితిలోని ఆసియా-ఆఫ్రికా రాజ్యవర్గంలో చేరడానికి టర్కీ నిర్ణయం

—ఇండియా కృషిఫలితంగా

మిత్రరాజ్యసమితి కార్యాలయం, ఆగస్టు 10—

మిత్రరాజ్యసమితిలోని ఆసియా-ఆఫ్రికా రాజ్యాల వర్గంలో చేరడానికి టర్కీ నిర్ణయించుకున్నట్లు నేడిచ్చటి విశ్వసనీయ వర్గాలద్వారా తెలుస్తున్నది.

ఈ వర్గం కార్యకలాపాలలో టర్కీ పాల్గొనడానికి అంకారా సమ్మతించినట్లు ఇప్పుడే ఇక్కడకు సమాచారం చేరిందని, ఈ వర్గంలో టర్కీ అధికారరీత్యా ఎప్పుడు చేరాలనే విషయం ఇంకా ఇదమిత్థంగా నిర్ణయించబడలేదని ఈ వర్గాలవారు వివరించారు.

ఇంతవరకు యూరోపియన్ రాజ్యాలతో కలిసిమెలసి కృషిచేస్తున్న టర్కీ ఇప్పుడీ ఆసియా-ఆఫ్రికా రాజ్యవర్గంలో చేరడానికి నిశ్చయించుకోవడానికి ఇండియా చేసిన ప్రోద్బలమే ముఖ్యకారణమని ఇచ్చటి రాజకీయ వర్గాలవారు విశ్వసిస్తున్నారు.

నిజానికి, ఈ విషయమై టర్కీని కదిపి చూడడానికి ఈ వర్గం క్రిందటి జూలైలో సమావేశమైనప్పుడు సమితిలోని ఇండియా శాశ్వత ప్రతినిధి శ్రీ అర్థర్ లాల్‌కు అధికారమిచ్చింది కూడా.

టర్కీ లోగడ బాండుంగ్‌లో జరిగిన ఆసియా, ఆఫ్రికా రాజ్యాల మహాసభలో పాల్గొని, దాని ప్రకటనపై సంతకంచేసి వున్నందున, అది యిప్పుడీ వర్గంలో చేరడానికి నిశ్చయించుకోవడం సమంజసంగానే వున్నదని ఇచ్చటి రాజకీయ పరిశీలకవర్గాలవారు పరిగణిస్తున్నారు.

బహుశా ఉత్తర అట్లాంటిక్ రాజ్యాలరక్షణ వ్యవస్థతో తనకు సంబంధం వున్నందున టర్కీ ఇంతవరకు, ఇజ్రాయిల్, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ న్యూగినీ మున్నగు సమస్యలపై ఆసియా-ఆఫ్రికారాజ్యవర్గం పక్షం వహించివుండలేదు.

కాగా, పశ్చిమ ఆసియాలో నాయకత్వానికై టర్కీ, ఈజిప్టు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నవని, ఈ కారణం వల్లనే టర్కీ పాశ్చాత్య రాజ్యాల ఆధ్వర్యం క్రింద జరిగిన టర్కీ—ఇరాక్—పాకిస్తాన్ ఒడంబడికలో చేరిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఆసియా-ఆఫ్రికా రాజ్యాల మహాసభలో పాల్గొన్న కొన్ని దేశాలు ఆశిస్తున్నటు టర్కీ బాండుంగ్ ప్రకటనను అక్షరాల అమలు జరపక పోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టర్కీ ప్రస్తుతానికి అటు ఇజ్రాయిల్‌కు ఇటు అరబ్ రాజ్యాలకు, కాలనీల సమస్యలపై అటు ఉత్తర అట్లాంటిక్ సంధి రాజ్యాలకు ఇటు ఆసియా-ఆఫ్రికా రాజ్యవర్గానికి మధ్యమ మార్గాన్ని అనుసరించ వచ్చునని వీరు విశ్వసిస్తున్నారు.

ఇండో-సిలన్ ఒడంబడికపై అభిప్రాయ భేదాలు

పరిష్కార మయ్యేవరకు దీర్ఘకాల నివాసానుమతి పత్రాలు ఇవ్వబడవట

కొలంబో, ఆగస్టు 10—ఇండో-సిలన్ ఒడంబడిక అమలుపై ఇండియా, సింహళ ప్రభుత్వాలకు ఏర్పడిన అభిప్రాయభేదాలు పరిష్కారమైన పిమ్మటనే, భారత పౌరసత్వం స్వీకరించేవారు తమకు 55వ సంవత్సరం వచ్చేవరకు సింహళంలో నివసించడానికి అనుమతియిచ్చే విషయమై సింహళ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాగలదని నేడిక్కడ తెలియవచ్చింది.

దీర్ఘకాల నివాసానుమతిపత్రాలు మంజూరు చేసే ఆచారం ఇప్పుడు అమలులో వున్నదేమో తెల్పవలసిందని సింహళంలోని ఇండియన్ హైకమిషనర్ కోరగా సింహళ ప్రభుత్వం పై విధంగా సమాధానమిచ్చినట్లు తెలుస్తున్నది. పౌరసత్వ విహీనుల సంఖ్య తగ్గించడంకోసం లంక ప్రభుత్వం మొదట పై ప్రోత్సాహం కల్పించదలచింది.

అయితే, ఇప్పుడు ఇండో-సిలన్ ఒడంబడికలోని ఇతర వివాదాంశాలు పరిష్కారం కానంతవరకు ఇండో-సిలన్ ఒడంబడికను పునరాలోచించవలసి వుంటుందని, అంతవరకు దీర్ఘకాల నివాసానుమతి పత్రాల మంజూరుతో పాటు ఇతర సౌకర్యాలుకూడా అమలులో వుండకూడదని సింహళప్రభుత్వం ఇప్పుడు భావిస్తున్నది.

వివాదాంశాలు గురించి భారత ప్రధాని పండిట్ నెహ్రూకు వివరించబడింది, ఆయన సమాధానంకోసం లంకప్రభుత్వం ఎదురు చూస్తున్నదట.

ఇండియాకు బర్మా బియ్యం

వర్తక వ్యాపారంపై సంప్రతింపులకు ఢిల్లీకి బర్మీస్ ప్రతినిధి రాక

రంగూన్, ఆగస్టు 10—వర్తక వ్యాపారం పద్ధతిని ఇండియాకు 3,00,000 టన్నుల బియ్యం అమ్మడం విషయమై ఇండియా ప్రభుత్వంతో సంప్రతింపులు జరపడం నిమిత్తం బర్మా వాణిజ్యాభివృద్ధి శాఖ మంత్రి మిస్టర్ ఎమ్. ఏ. రశ్యద్ ఢిల్లీ వెళ్ళారు నేటి సాయంకాలం భారత రాజధాని చేరుకొన్నారు.

బర్మా ఆర్థిక సంవత్సరంలో (ఇది అక్టోబర్‌తో అరంభమౌతుంది) అవసరమైతే ఋణం యివ్వవలసిందిగా భారతప్రభుత్వాన్ని కోరవలసిందని, ఇది త్వరలోనే తిరిగి ఇచ్చివేయబడగలదని చెప్పవలసిందని మిస్టర్ రశ్యద్‌ను బర్మీస్ ప్రభుత్వం ఆదేశించిందట.

విదురు బర్మా ఇండియాకు అమ్మిన 9,00,000 టన్నుల బియ్యం బేరాన్ని పూర్తిగా పరిష్కరించివేయడానికి కూడా మిస్టర్ రశ్యద్ ప్రయత్నిస్తారు ఈ కోటాలో ఇంకా 10,000 టన్నులు మాత్రం ఇండియా చేరవలసి వున్నది. త్వరలోనే ఈ కోటా రానున్నదట.

కలకత్తానుంచి మద్రాసు వచ్చిన బ్రిటిష్ వనిత

మద్రాసు, ఆగస్టు 10—కలకత్తాలో అదృశ్యమై, మద్రాసులోని ఒక ముస్లింహోటల్‌లో దొరకిన బ్రిటిష్ వనిత మిసెస్ డిక్సన్ నేడు ఆమె భర్త డిక్సన్‌కు అప్పగించబడింది నేటి ఉదయం భార్యాభర్త లిద్దరూ కలిసి విమానంలో కలకత్తా వెళ్ళారు.

ఆసియా ప్రజాస్వామ్య విధానావలంబన చర్చ

ఇండియా రాయబారి వైఖరి

వాషింగ్టన్, ఆగస్టు 10—ఏ ప్రభుత్వ విధానాన్నయినా మక్కీకి మక్కీగా అనుకరించే కంటె, ఆసియా ప్రస్తుతావసరాలకు తగినట్లు పార్లమెంటరీ పద్ధతి ప్రభుత్వాలను రూపొందించుకోవాలని ఆగ్నేయ ఆసియా సమావేశంలో పాల్గొన్న వక్తలు అంగీకరించారు.

అమెరికాలో ఇండియా రాయబారి జి. ఎల్. మెహతా, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ పార్క్‌లు ఈ సమావేశంలో ఉపన్యసించారు.

ప్రొఫెసర్ పార్క్ ఇలా అన్నారు:

"ఇతరచోట్ల సర్వసమృద్ధిని చేకూర్చిపెటిన పార్లమెంటరీ ప్రభుత్వ సంప్రదాయాలను ప్రాచీన సంస్కృతి గల ఆసియా అవలంబించి రేపటి ఆశయసిద్ధికై నేడు కృషి చేయడానికి ప్రస్తుతం మహత్తరమైన అవకాశం ఏర్పడి వుంది.

ఇండియా రాయబారి మెహతా ఇలా అన్నారు:

"సాంఘికంగాను, ఆర్థికంగాను పరిస్థితులు అనువుగా లేకుండానే అటువంటి వ్యవస్థలను అక్కడ ప్రతిష్ఠించుకొనడం అంటే అది ప్రధానమైన విషయాలను వదిలివేసి అప్రధానమైన విషయాలను మక్కీకి మక్కీగా అనుకరించడం అవుతుంది."

ప్రజాస్వామ్య విధానంలో ఇమిడివున్న "భద్రత—అభివృద్ధి" ఎంత ముఖ్యమైనవో ఆయన పేర్కొన్నారు.

మెహతా ఇంకా ఇలా అన్నారు: "ఇండియాలో మాకు గట్టి నాయకులున్నారు. అయితే వారు ప్రజలచే ముందడుగు వేయించాలనే కోరుకుంటారు గాని పరుగెత్తించాలని మాత్రం కోరుకోరు గ్రామీణ జీవితాన్ని సైనిక సమీకరణ పరుగా చేయకుండా వుండడానికి ఇండియా కనిపెట్టిన ప్రజాస్వామ్యం సమాజవికాస కార్యక్రమం.

"సాంఘిక న్యాయసాధనకు ఇండియా అవలంబిస్తున్న విధానం అంగీకారపూర్వకమైన విప్లవం"

న్యూయార్క్, ఆగస్టు 10—1954-55 విద్యా సంవత్సరంలో అమెరికాలో నలభై వేల మంది విద్యార్థులు, విద్వాంసులు, డాక్టర్లు వున్నట్లు అంతర్జాతీయ విద్యా సంస్థవారు తయారుచేసిన లెక్కల వల్ల తెలుస్తున్నది. వీరిలో నూటికి 29 మంది దూరప్రాచ్యం నుంచి, 13 మంది సమీప ప్రాచ్యం నుంచి, ముగ్గురు ఆఫ్రికానుంచి వచ్చారు. వీరిలో అత్యధిక సంఖ్యాకులు ఇంజనీరింగ్ విద్యను, హ్యూమానిటీస్‌కు సంబంధించిన వివిధమైన చదువులను చదివారు.

ఆసియా దేశాలలో రాజకీయ పరిణామాలు "ప్రజాస్వామ్య ప్రధానం కలవై నప్పటికీ కూడా పశ్చిమ దేశాలలో వాటి మాదిరి పార్లమెంటరీ పద్ధతిని గాని, ప్రెసిడెంట్ వుండే పద్ధతి ప్రభుత్వ విధానాలు కాని అయితీరవలసిన అవసరం లేదు" అని రాయబారి మెహతా అన్నారు.

రూపవాణి
ఆగస్టు సంచిక వెలువడింది
'లోకం తీరు' వచ్చేనెలతో ముగింపు.
ధనం పంపిన ఏజంట్లకే కాపీలు పంపబడుతవి వివరాలకు:
16, సుంకురామచెట్టి వీధి, మద్రాసు-1.

గుంటూరు, బెజవాడ, మదరాసు, బెంగళూరు, మైసూరు, హైదరాబాద్ పిలుపు


కవిరాజ్ పండిట్ దురాదత్ శర్మ వైద్య వాచస్పతి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నవరత్న కల్ప కనిపెట్టినవారు ప్రతినెల ఇండియా ముఖ్యనగరములలో పర్యటించెదరు. దిగువచోట్ల కలుసుకోండి

గుంటూరు: ప్రతినెల 12 తేది పుడిపి శ్రీ కృష్ణభవన్, స్టేషన్ రోడ్డు ఫోన్: 181
విజయవాడ-2: ప్రతినెల 13 తేది వెల్‌కమ్ హోటల్, సునుతి బిల్డింగ్స్, గాంధీనగర్, ఫోన్: 286.
మద్రాసు: ప్రతినెల 14, 15 తేదీలలో అంబాసడర్ హోటల్, 151, మౌంట్ రోడ్, ఫోన్: 86923.
బెంగళూరు: ప్రతినెల 16 మరియు 28 తేది సా॥ తాజ్ మహల్ హోటల్, గాంధీ నగర్, ఫోన్. 2422.
మైసూరు: ప్రతినెల 17 తేది ఇంద్రా భవన్ హోటల్, ధన్వంతరి రోడ్. ఫోన్: 590.
హైదరాబాద్: ప్రతినెల 29 తేదీ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోన్: 5591.
సలహా పొందు వేళలు:
ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు, సా॥ 4 నుండి రా॥ 7-30 గం॥వరకు.
పై షెడ్యూలు గమనించి ఆర్తులైన వారి వైద్య సలహాను తీసుకోండి.
వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణంచేస్తారు.

నవరత్న-కల్ప వాడండి
ఇది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము.
దిగువ జబ్బులకు అమోఘ నివారిణి:
నరముల బలహీనత, జీర్ణసంబంధమైన వ్యాధులు, అతిమూత్రము, మూలవ్యాధి, ఉబ్బసము చిన్న పెద్దలకు ఆరోగ్యం చేకూర్చుటకు ఇది యొక్కటే ప్రసిద్ధమైనది
విశాఖపట్నం, కోయంబత్తూరు, మధుర, తిరుచినాపల్లి, తంజావూరు, కాలికట్, తిరువూర్, ఎర్నాకుళం, కొట్టాయం, త్రివేండ్రం, నాగర్‌కోయిల్, తిరునల్వేలిలలో క్యాంపుల అడ్రసులకు, ఉచిత క్యాటలాగుకు వ్రాయండి:
NAVRATNA KALPA PHARMACY, Jullundur City, (India).
Grams: Navratna.

మితిమీరిన పోర్చుగీసు హింసలకు తగిన జవాబు

పార్లమెంట్ సభ్యులకు నెహ్రూ సూచించారట

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ, ఆగస్టు 10—

నానాటికీ పెచ్చు పెరిగిపోతున్న పోర్చుగీసు అధికారుల హింసాచర్యలవల్ల ఇండియా ప్రభుత్వం అనుసరించగల విధానాన్ని ఇండియా ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ విదేశ వ్యవహారాలలో శ్రద్ధాసక్తులు కల పార్లమెంటు సభ్యులకు నేడు ఒక ఇష్టాగోష్ఠిలో సూచించినట్లు తెలుస్తున్నది.

మూక ఉమ్మడిగా సత్యాగ్రహం ప్రారంభమయ్యే రోజు—ఆగస్టు 15 దగ్గరపడుతున్న కొద్దీ దానిపై రాగల పరిణామాలు గురించి న్యూఢిల్లీలో ఆందోళన ద్యోతకమౌతున్నది అయితే, ఇండియా ప్రభుత్వం ప్రధాని నెహ్రూ, హోంశాఖ మంత్రి పండిట్ పంత్ ఇటీవల సూచించినవి కాక "ఇతర చర్యలు" తీసుకోడానికి సంసిద్ధంగావున్నట్లు తోస్తున్నది

గోవాలో అహింసా సిద్ధాంతానుగుణంగా సాగించబడుతున్న ఉద్యమం యావద్భారతానికీ సంబంధించినదనీ, ఈ ఉద్యమంవల్ల గోవాలో పోర్చుగీసువారు పాలించడం ఇక దుస్సాధ్యం కాగలదని పండిట్ నెహ్రూ చెప్పినట్లు తెలుస్తున్నది.

ఆఫ్రికాలోని పోర్చుగీసు పాలనం మొజాంబికలో భారతీయులు పడుతున్న అనేక కష్టనష్టాలను కూడా పండిట్‌జీ ప్రస్తావించినారట అక్కడ దాదాపు 20,000 మంది భారతీయులు నివసిస్తున్నారు.

ఇండో-చైనాలో ఎన్నికలకు గల అవకాశాలపై తన అభిప్రాయాన్ని కూడా పండిట్‌జీ తెలియజెప్పినారట. ఇండో-చైనాలో పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగా వున్న విషయం సభ్యులకు విదితమే.

రష్యా, యూరపియన్ రాజ్యాలలో తన పర్యటనానుభవాలను సమావేశారంభంలో భారత ప్రధాని వివరించినట్లు తెలుస్తున్నది.

5 వేల మంది సత్యాగ్రహం

గోవా సరిహద్దు ప్రాంతం, ఆగస్టు 10—గోవా, డయ్యూ, డామన్‌ల విముక్తికై కొలది రోజులలో జరుగనున్న సత్యాగ్రహంలో 3,000 మంది మొదలు 5,000 వరకు వలంటీర్లు పాల్గొనవచ్చునని తెలుస్తున్నది.

కనకోన్‌లో బాంబు ప్రేలుడు

జాతీయ పతాకను లాగివేయ తలచిన కాన్‌స్టేబుల్‌కు గాయాలు

గోవా సరిహద్దు ప్రాంతం, ఆగస్టు 9—నగర హవేలీ విమోచన దినోత్సవంనాడు కనకోన్‌లో ప్రతిష్ఠాపించబడిన భారత జాతీయ పతాకను తొలగించడానికి ఒక పోలీస్ కాన్‌స్టేబుల్ ప్రయత్నించగా ప్రేలుడు సంభవించి అతడు దారుణ గాయపడినటు గోవన్ నేషనల్ కాంగ్రెసుకు వర్తమానం చేరింది.

ఆ సందర్భంలో పోలీసులు చాలామందిని అరెస్టు చేశారు.

నిర్మాణ కార్యక్రమాలకు సైన్యాల వినియోగం

వివేకంకాదని లెప్టినెంట్ జనరల్ తిమ్మయ్య హెచ్చరిక

బొంబాయి, ఆగస్టు 9—దేశ రక్షణకు కావలసినంత సైన్యం అవసరమో అంత సైన్యం మాత్రమే ఇప్పుడు భారత దేశానికి కలదని, అందువల్ల దానిని తన ప్రధాన కర్తవ్యంనుంచి తొలగించి నిర్మాణ కార్యక్రమాల నిర్వహణకు వినియోగించడం వివేకవంతం కాదని నేడు లెప్టినెంట్ జనరల్ తిమ్మయ్య హెచ్చరించారు.

"శాంతికాలంలో సైన్యం" అన్న విషయం మీద ప్రసంగిస్తూ, ఇతర పనులకు సైన్యాన్ని వినియోగించడం వల్ల సైన్యం శక్తి సామర్థ్యాలు దెబ్బ తినగలవని ఆయన అన్నారు.

సైన్యం పాటవాన్ని సమగ్రంగా నిలబెట్టడానికి నిత్య పరిశ్రమ, సాధన అవసరమన్నారు. దానికి భంగంకలిగే యే పనినీ చెయ్య గూడదన్నారు.

అయితే ఇతర పనులను సైన్యం చెయ్యలేదని కాదని, ఏ పని నైనప్పటికీ క్రమశిక్షణ గల సైన్యం సమర్థంగానే నిర్వహించగలదని ఆయన అన్నారు. ఇదివరలో అటువంటి పనులను అనేకం ఎంతో ప్రశంసనీయంగా చేసివున్నదన్నారు.

సైన్యాన్ని తదితర అభివృద్ధి కార్యక్రమాలలో వినియోగించాలంటే, సైన్యం చాల ఎక్కువగా వుండవలసివున్నదని ఆయన అన్నారు. ఇండియా పెద్ద సైన్యాన్ని పోషించుకోజాలదు కాబట్టి, వున్న కొద్దిపాటి సైన్యాన్ని ఇతర పనులలో వినియోగించడం ద్వారా దాని సామర్థ్యాన్ని తగ్గించడం మంచిదికాదన్నారు.

ఇదివరలో అధికారుల కోర్కెపై మొదలైన ఉద్యమాలలో సైన్యం వినియోగించబడిందని, అవి విపత్కర పరిస్థితులు కావడంవల్ల అలా చెయ్యవలసి వచ్చిందని అంటూ, పౌరశాఖలకు సహాయంగా జాతీయ నిర్మాణ కార్యక్రమాలలో తోడ్పడడానికి హోంగార్డు దళాలను, తత్తుల్యమైన ఇతర రకాల దళాలను వినియోగించవచ్చునని ఆయన సూచించారు.

ఇతర దేశాలలో మరే ఇతర పనులకు సైన్యం వినియోగించబడవన్నారు.

శ్రీ కసుంగో ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ, ఆగస్టు 10—ఇండియా ప్రభుత్వం మంత్రిగా నియమించబడిన శ్రీ విశ్వనాథ కసుంగోచేత ప్రెసిడెంట్ ప్రసాద్ నేడు ప్రమాణం చేయించారు.

THE INDIAN OVERSEAS BANK LTD. MADRAS
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లిమిటెడ్., మద్రాసు
(ఇండియాలో చేర్చబడినది)
స్థాపితము: 1937
సెంట్రల్ ఆఫీసు: మద్రాసు
చెల్లించిన మూలధనము ... రూ. 49,19,675
రిజర్వులు ... రూ. 26,00,000
జనరల్ మేనేజరు: మిస్టర్. పి. పి. దొరైకన్ను
మా బ్రాంచీలు: బొంబాయి - కలకత్తా - మద్రాసు మరియు దక్షిణ భారత మంతటా గలవు
విదేశీ బ్రాంచీలు:
బర్మా...రంగూన్
సింహళము...కొలంబో
మలయా...ఇపో-కౌలాలంపూర్-పెనాంగ్ సింగపూరు-మలాకా
థాయిలాండ్...బ్యాంగ్‌కాక్
హాంగ్‌కాంగ్
ఏజెంట్లు & కరెస్పాండెంట్లు ప్రపంచమంతటా గలరు
IOB 195R

దగ్గుకు గృహ చికిత్స
Alembic గ్లైకోడిన్-టెర్ప్-వసాకా
అలెంబిక్ కెమికల్ వర్క్సు కంపెనీ లిమిటెడ్, బరోడా-3
మీరు అలెంబిక్ లో పూర్తి విశ్వాస ముంచవచ్చును.

కాల్గేట్ క్లోరోఫిల్* చిగుళ్లను గట్టిపరుస్తుందని వైద్యపరీక్షలలో రుజువైంది!

చిగుళ్లను బలపరుస్తుంది! కాల్గేట్ క్లోరోఫిల్ టూత్‌పేస్టుతో రోజూ పళ్లను క్రమంతప్పకుండా తోముకుంటే చిగుళ్లు గట్టిపడడానికి అవసరమైన జీవకణాలు పెరుగగలవు.

దుర్గంధాన్ని వెంటనే, గట్టిగా నిర్మూలిస్తుంది! ఇతర మామూలు టూత్ పేస్టులకంటే కాల్గేట్ క్లోరోఫిల్ టూత్‌పేస్ట్ దుర్గంధాన్ని గట్టిగా నిర్మూలించగలదని ఇటీవల జరిగిన పరీక్షలో రుజువైంది.

దంతక్షయాన్ని నివారిస్తుంది! భుజించగానే కాల్గేట్ క్లోరోఫిల్ టూత్‌పేస్టుతో పళ్లు తోముకుంటే పళ్లమెరుగును హరించే ఆమ్లాలను తగ్గించి, తద్వారా దంతక్షయాన్ని నివారించగలదు!

మరొక టూత్‌పేస్టుకు ఇంత సచైతన్యమైన క్లోరోఫిల్ లేదు!

బహు రుచికరం! పిల్లలు ప్రేమిస్తారు! పిల్లలుకూడా ప్రేమించేటంత రుచికరంగా కాల్గేట్ క్లోరోఫిల్ టూత్‌పేస్టువుంటుంది



కాల్గేట్‌కు ప్రత్యేకమైన విధానంవల్ల క్లోరోఫిల్‌వలని పూర్తి ఫలితం పొందండి!

* పేటెంట్ గలిగి క్లోరోఫిలిన్సు గలవు.

ఇప్పుడు బ్రిల్‌క్రీమ్ BRYLCREEM క్రొత్త పిడికిట ఇమిడే, సులువుగా చేయి ములిగే సీసాలో



అదే పరిమాణము నాణ్యము మోసగించుటకు వీలులేని రక్షణ —పెద్ద సీసావలె

ఈ సొగసైన క్రొత్త సీసాలో బ్రిల్‌క్రీమ్ అంటే మీరు యిష్టపడతారు. మీరు దీనిని పట్టుకోటానికి, చేయి ముంచుటకు వీలుగానున్నట్లు తెలుసుకుంటారు. అవును, యీ క్రొత్త విశేషమైన సీసా మీకు సుపరిచితమైన పెద్ద సీసా తరువాత యుక్తమైనదని ప్రవేశపెట్టబడినది. మరియు మోసగించుటకు వీలులేని మూత ఉంది కనుక మీరు యిది అసలైన బ్రిల్‌క్రీమేనని తెలుసుకొనగలరు. మనోహరమైన మరియు ఆరోగ్యవంతమైన శిరోజములకు ఎల్లప్పుడు ఒక సీసా బ్రిల్‌క్రీమ్ మీవద్ద ఉంచుకోండి—ప్రతీదినము. దినమంతా నిగనిగలాడు అందమైన శిరోజములకు యిదే నిశ్చయమైన మార్గము. అత్యంత సొగసైన సీసాలో దొరకే అత్యంత సొగసైన కేశ శృంగార సాధనమగు బ్రిల్‌క్రీమ్‌నే అడగండి.

రోజంతా నీటైన కేశములకు... స్థిరమైన కేశారోగ్యమునకు
బ్రిల్‌క్రీమ్ వాడండి

BRL 1359 (Tel)

Iris Inks

ఐరిస్ ఇంక్స్

రిసెర్చి కెమికల్ లేబొరేటరీస్,

మద్రాసు-4 — బెంగుళూరు-3

సంగ్రహ ప్రకటనలు

కావలెను

మా ఆకర్షణీయమైన క్యాలండరుకు అనుభవజ్ఞులైన ఏజంట్లు కావలెను. దారాళమైన కమిషన్. Ajanta Art Calendar Mfg. Co. P.B. No 255, Madras-3

ప్రకటన

సివిల్ ఇంజనీరింగ్ కాలేజి,

మచిలీపట్నం, (ఆంధ్ర)

బి. ఇ. డిగ్రీకు సమానముగా రికగ్నయిను కాబడిన ఎ. యం. ఐ. యి (ఇండియా) పరీక్షకు 3 సం॥ల కోర్సునకు ప్రవేశములు తీవ్రముగా జరుగుచున్నవి. ఇప్పటికి ఒక ఎం ఎన్‌సి, 8 మంది బి. ఎస్‌సి. లతో సహా 31 మంది సెలెక్టు కాబడినారు. కొన్ని సీట్లు ఖాళీగా వున్నవి. కాలేజి గొప్ప విద్యాలక్షితులచే ప్రత్యేక లెక్చర్లతో పగటివేళ మాత్రం రోజునకు ఆరు గంటలు పనిచేయుచున్నది. ఇంటర్ (ఎం పి సి) ప్యాసైన వారు వెంటనే రు 1/- ఎం. ఓ పంపుచూ ప్రిన్సిపాల్‌కు వ్రాయండి.

టెండరు నోటీసు

రేపల్లె పంచాయతీకి 4 రబ్బిసు కార్ట్సు 3 సైటు పాయిలు కార్ట్సు సప్లయి చేయుటకు గాను 22-8-55 సాయంత్రం 4 గం॥ వరకు ఈ దిగువ సంతకం చేసినవారిచే సీలు టెండర్లు తీసుకోనబడును. టెండరు డిపాజిట్లు రు. 350/- చెల్లించవలయును. ఇతర వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలిసికొనవచ్చును.

వి. ప్రభాకర్,

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,

రేపల్లె, (గుంటూరు జిల్లా), 6-8-55.

సర్వాంధ్ర నిర్మాణంలో విద్యార్థుల కర్తవ్యం

స్వాతంత్ర్య సమరంనాటి శక్త్యుత్సాహాలనే చూపాలని ముఖ్యమంత్రి ఉద్బోధ

గుంటూరు, ఆగస్టు 10— ఆంధ్ర రాష్ట్రంపై కొత్తగా వెలువడిన గ్రంధాలను, న్యాయవాదులకు, ప్రత్యేకంగా న్యాయవాద వృత్తిలో కొత్తగా ప్రవేశిస్తున్న అభ్యర్థులకు అవసరమైన గ్రంథాలను కొని ఒక సమగ్రమైన గ్రంథాలయాన్ని నెలకొల్పుటకు నిమిత్తం 20,000 రూపాయలను గ్రాంటుగా మంజూరు చేయాలని గత రాత్రి ఇక్కడ రహదారి బంగళాలో ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారిని కలుసుకున్న ఆంధ్ర హైకోర్టు బార్ కౌన్సిల్ రాయబార వర్గంవారు అభ్యర్థించారు.

ఆ రాయబారవర్గంలో ఆంధ్ర హైకోర్టు బార్ కౌన్సిల్ చెయిర్మన్, అడ్వకేట్-జనరల్ శ్రీ డి. నరసరాజు, వైస్-చెయిర్మన్ శ్రీ ఎస్. మాలకొండారెడ్డి, శ్రీ ఇ. వెంకటేశన్, శ్రీ పోలిశెట్టి రామచంద్రరావు, శ్రీ పి. వి. సుబ్బారావు, శ్రీ కొడాలి వెంకటరత్నం చౌదరిగార్లు కలరు.

ఆంధ్ర హైకోర్టు స్థాపించబడినప్పుడు, ఆస్తుల విభజన సందర్భంగా మద్రాసు బార్ కౌన్సిల్‌కు చెందిన గ్రంథాలయంనుంచి ఆంధ్ర బార్ కౌన్సిల్‌కు గ్రంథాలేవీ యివ్వబడలేదని, ఆ తర్వాత ఆంధ్ర బార్ కౌన్సిల్ వారు ఆ విషయమై మద్రాసు బార్ కౌన్సిల్ వారికి ఎన్నిసార్లు వ్రాసినప్పటికీ విఫలమైనట్లు జనమైందని ఆ రాయబారవర్గంవారు ముఖ్యమంత్రికి తెలియజేసినట్టు భావింపబడుతున్నది. ఆ సమస్యను తాను పరిశీలించగలనని ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు హామీ యిచ్చినట్టు తెలుస్తున్నది.

తాడికొండలో బేసిక్ ట్రెయినింగ్ స్కూల్

తాడికొండలో పొగాకు మార్కెటింగ్ కమిటీవారి వేలం ప్లాట్ ఫారానికి, దాని భవనం విషయమై గల అభ్యంతరాలను తొలగించుకొన్న తరువాత, ఆ భవనంలో బేసిక్ ట్రెయినింగ్ స్కూలును పెట్టాలని జిల్లా ముఖ్యమంత్రివద్ద ఒక రాయబారవర్గంవారు కోరారు. తాడికొండలో బేసిక్ ట్రెయినింగ్ స్కూలు స్థాపన సందర్భంగా ఈ విజ్ఞప్తి చేయబడింది. ఆ రాయబారవర్గంలో శ్రీ మేడూరి నాగేశ్వరరావు (ఎం. ఎల్. ఏ.), శ్రీ గోగినేని నాగేశ్వరరావు (పొగాకు మార్కెటింగ్ కమిటీ సభ్యుడు), శ్రీ గోగినేని కనకయ్యగార్లు కలరు. బేసిక్ ట్రెయినింగ్ స్కూలుకు శాశ్వత భవన నిర్మాణానికి గ్రామస్థుల తరఫున 10 ఎకరాలు విరాళంగా యివ్వబడగలదని శ్రీ గోగినేని నాగేశ్వరరావు గారు హామీ యిచ్చినట్టు తెలుస్తున్నది.

బేసిక్ ట్రెయినింగ్ స్కూలును ఏర్పాటు చేయడానికి షురూకు చోట యివ్వదలచిన సలాల విషయమై రూపొందించబడిన ప్లానులు విద్యాశాఖ వారికి అందజేయబడ్డాయి.

ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు విన్న ఇక్కడ పెక్కు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన గుంటూరు మెడికల్ కాలేజీని, మహిళా కళాశాలను, హిందూ కాలేజీని సందర్శించారు. మెడికల్ కాలేజీకి ముఖ్యమంత్రి రాగానే ప్రిన్సిపాల్ డాక్టర్ డి. జె. రెడ్డిగారు స్వాగతమిచ్చి కొత్తగా నిర్మించబడుతున్న భవనాలను చూపించారు. గుంటూరు ప్రాంతంలో కుష్టు, క్షయ, కాన్సర్ కేసులు హెచ్చుగావున్నాయని, ఆటి వ్యాధుల చికిత్సకు సంబంధించిన శాఖలను అభివృద్ధి పరచాలని డాక్టర్ రెడ్డిగారు ముఖ్యమంత్రికి తెలియజేశారు.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు స్త్రీల కళాశాలకు రాగానే ప్రిన్సిపాల్ శ్రీమతి అమ్మణి అమ్మ, కుమారి బి. వంకజమ్మగార్లు స్వాగతం చెప్పారు. కాలేజీ వాద్యబృందం వారు పాటకచ్చేరీ చేశారు.

హిందూ కాలేజీలో ముఖ్యమంత్రి గౌరవార్థం హిందూ కాలేజీ, హైస్కూల్ కమిటీ సభ్యులు తేనీటి విందు జరిపారు.

భారత్ సేవక్ సమాజ్

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు విన్న పండరీపురంలో భారత్ సేవక్ సమాజ్, మహిళా శాఖ కార్యాలయం నెలకొల్పడానికి నిర్మించవలచిన భవనానికి శంకుస్థాపన చేశారు.

శ్రీమతి రాజా వాసిరెడ్డి వెంకటలక్ష్మీ నరసమ్మగారు 5 వేల రూపాయల రొక్కంతో సహా స్థలాన్ని విరాళంగా యిచ్చారు. మహిళా శాఖ కన్వీనర్ శ్రీమతి అవుల జయప్రదదేవి గారు ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పారు.

పాకిస్తానీ ముస్లిం అదృష్టం!

జాఫిరాబాదు, ఆగస్టు 11— పాకిస్తానీ ముస్లిం ఒకరు నేడు అదృష్టరేఖ ఆయుటబడింది. అతని వాత ఇంటిలో 30,000 రూపాయల కరెన్సీ నోట్లు దొరికినవి ఇండియా విభజనకు పూర్వం ఇంటిలో ఒకచోట ఈ పైకాన్ని అతడు దాచుకున్నాడట.

ఇటీవల ఇండియా, పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య ఇలాంటి విధి ఒప్పందం విషయమై ఒడంబడిక జరిగినందున అంటు నేడు నేను ఇక్కడికివచ్చి పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్‌ను వెంటపెట్టుకొని వెళ్లాను. ఆ ఇంట్లో ఇప్పుడు పేదకరణార్థి ఒకరు నివసిస్తున్నారు. గృహ యజమాని లోపలికివెళ్ళి తవ్విన డబ్బు వాత

(మిగతా 5వ కాలంలో)

భారత్ సేవక్ సమాజ్ గుంటూరు జిల్లా కన్వీనర్ డాక్టర్ పి. వీరయ్య చౌదరిగారు మాట్లాడుతూ, ఆంధ్రరాష్ట్రం మొత్తంమీద గుంటూరులోనే మొటమొదటగా భారత్ సేవక్ సమాజ్, మహిళాశాఖను ప్రారంభించడం గమనించ తగిన విషయమని తెలిపారు.

పాలనిష్ణాయి కేంద్రానికి శ్రీమతి పాపాయమ్మ భీమశంకరంగారు, వయోజన విద్యా కేంద్రానికి శ్రీమతి రమణమ్మ చంద్రారెడ్డిగారు, కుటుంబానికి శ్రీమతి ప్రమల భగవాన్ దాస్‌గార్లు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు మాట్లాడుతూ, రాజా వాసిరెడ్డి కుటుంబంవారి దాతృత్వాన్ని ప్రశంసించారు.

విన్న సాయంత్రం ఏకాదండయ్య వంతులు హాలులో గుంటూరుపట్టణ కాంగ్రెసు కమిటీ యాజమాన్యాన జరిగిన సభలో ప్రసంగిస్తూ, 1942 లో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించిన వీరులు జోహార్లు అర్పించారు. విద్యార్థులు ఇప్పుడు తమ చదువుపట్ల అత్యంత శ్రద్ధాసక్తులను చూపాలని అఖిలభారత పోటీపరీక్షలకు ఆంధ్ర విద్యార్థులు ఎక్కువసంఖ్యలో హాజరుకావాలని ముఖ్యమంత్రి తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎంత ఉత్సాహంతో పాల్గొన్నారో అంత ఉత్సాహంతో ద్వితీయ పంచవర్ష ప్రణాళికను జయప్రదంగా అమలుపరచడంలో కూడా విద్యార్థులు పాల్గొనాలని, శ్రీ గోపాలరెడ్డిగారు ఉద్బోధించారు.

గుంటూరు పటణ కాంగ్రెసుకమిటీ అధ్యక్షుడు శ్రీ చేబ్రోలు హనుమయ్యగారు ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ కె. బ్రహ్మానందరెడ్డిగారు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్థుల పాత్రను ప్రశంసించారు. గోవా స్వాతంత్ర్య పోరాటంలో కూడా విద్యార్థులు అత్యుత్సాహంతోపాల్గొనాలని ఆయన కోరారు. ప్రిన్సిపాల్ శ్రీ వి. సుబ్బారావుగారు వందన సమర్పణచేశారు. ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారి గౌరవార్థం శ్రీ టి. జాలయ్య (ఎం. ఎల్. ఏ.)గారు విందుచేశారు.

ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు గుంటూరునుంచి బయలుదేరి కర్నూలు వెళ్లారు.

రేడియో

(ఆగస్టు 13, శనివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉ॥ 6-50 ప్రారంభం; 6-55 ప్రసార విశేషాలు. 7-0 (తె. వా); 7-15 మద్రాస్ బి వలె 8-0 (అం. వా); మధ్యాహ్నం 1-0 మద్రాస్ బి వలె, 1-30 మద్రాస్ ఏ వలె, 1-40 (హిం. తె. వా), 4-0 వసీనా వాణి ధ్యాయి రూపకం రచన: పింజమూరి శింగరాచార్యు. మువ్వగోపాలుడిం, నా ఇంటి పంటలు, చెప విందూరా?, సాయంత్రం 5-30 మద్దులపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి (గా). 6-0 ఉభయకుశలోపరి – శ్రోతల ఉత్తరాలకు జవాబు 6-10 (ఠ); 6-15 ప్రాంతీయ వార్తలు, 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం, 6-30 గ్రామస్థుల కార్యక్రమం – విశేషమేమిటి? రాగోదంతం (కనికొండల వెంకటరావు) కావ్యగానం; పంచవర్ష ప్రణాళిక: వ్యవసాయాభివృద్ధి కార్యక్రమం (ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గానాన్నాల కార్యక్రమం – నాటకం; 7-30 (ఠ). 8-0 మద్దులపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి (గా); 8-30 సంగీత సంచిక, 9-0 (అం వా); 9-15 ప్రసంగం (అం); 9-30 అఖిల భారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే), 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఏ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 నేటి కార్యక్రమ వివరణ; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 మన్నార్‌గుడి ఎస్. నాగరాజన్; 8-0 (అం. వా); మధ్యాహ్నం 1-0 మహిళామండలి 'చెప్పుకోండి చూద్దాం' (ప్రశ్నావళి – నిర్వహణ: వి. పినుమ కుమారి; 1-30 (ఠ); 1-40 (హిం. వా), 1-50 (ఠ); 2-15 లక్ష్మీ అర్జునన్ (గా), 2-45 (ఠ); సాయంత్రం 5-30 ద్వారం మంగతాయారు (వ). 6-0 (అం. వా) - స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (అం), 6-25 పి. ఎస్. రాజు; 7-0 (న్యూ. ఠ) 7-45 రామస్వామి దీక్షితర్ రాగతాళమాలిక శ్లోక్మాళి ఎస్. గోవిందరాజన్, ఎస్. నరసింహులు –నిర్వహణ: టి. ఎస్. స్వామినాధపిళ్లై, 8-0 (ఠ); 8-15 సేలం డి. చెల్లం అయ్యంగార్, 9-0 (అం. వా); 10-0 (ఠ); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా) – వాతావరణ సూచన; 7-15 (ఠ); 7-30 బాలానందం–నిర్వహణ: న్యాపతి కామేశ్వరి, మధ్యాహ్నం 1-0 (న్యూ. ఠ): 1-30 (అం. వా); 1-40 (ఠ); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసుడు (వీ), 4-0 పిల్లల కార్యక్రమం (అం); 4-30 (ఠ), సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (న్యూ. ఠ); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 ప్రజాక్షేమం: బాలలు, బాలింతలు– ప్రసంగం, 9-15 విజయవాడ వలె; 9-30 అఖిల భారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (ఠ); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 ఆర్. స్వామినాధన్; 7-45 బన్సీలాల్ (భ); 8-0 (అం. హిం. వా); 8-30 అజీజు రహమాన్ (దా. ఘ); 8-45 బన్సీలాల్ (భ); మధ్యాహ్నం 12-30 (ఠ); 1-0 ఆర్. స్వామినాధన్; 1-30 జంత్ర సమ్మేళనం; 1-50 (తె. వా); సాయంత్రం 5-30 గీతావళి; 5-45 అష్టపదులు; 6-30 (ఠ); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ – జానపదగీతాలు, 7-0 (తె. వా), 7-15 గ్రామసీమ – హైదరాబాదులో కాయధాన్యాలపంట: జవార్–ప్రసంగం; వ్యవసాయదారులమండి ఉత్తరాపులేఖ; వార్తలు, అభిప్రాయాలు; 8-0 ప్రసంగం (అం); 8-15 అజీజు రహమాన్ (ఘ); 8-30 జాతీయ గీతాలు, 8-45 అజీజు రహమాన్ (తు. ఘ); 9-0 (అం. ఉ. వా). 9-30 అఖిల భారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

పాకిస్తాన్ పతాకం కట్టినందుకు శిక్షలు

హైదరాబాద్‌లో నిరుడు జరిగిన సంఘటనలు

హైదరాబాద్, ఆగస్టు 9— గత సంవత్సరం సెప్టెంబరు 9 వ తేదీన భీడ్ జిల్లాలోని అష్టి గ్రామంలోగల గణేశ మందిరంపై పాకిస్తాన్ పతాకాన్ని ప్రతిష్ఠాపించినందుకు గాను జలీల్ అహమ్మద్ ఖాన్‌కు ఒకరోజు కఠిన శిక్ష 500 రూపాయల జరిమానా, జరిమానా చెల్లించకపోతే ఆరు నెలలు కఠిన శిక్ష విధిస్తూ హైదరాబాద్ స్పెషల్ మేజిస్ట్రేటు తీర్పు చెప్పాడు.

నిరుడు స్వాతంత్ర్య వార్షికోత్సవానంతరం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలలో పాకిస్తాన్ పతాకాలను ప్రతిష్ఠాపించడం, అందుమూలంగా మతకలహాలు సంభవించడం జరిగింది.

ఈ కేసుల సందర్భంలో గత నెలలో ఇద్దరు పాకిస్తాన పౌరులకు చెరి 18 మాసాల కఠిన శిక్ష, చెరిపాతిక 200 రూపాయల జరిమానా, జరిమానా చెల్లించకపోతే అదనంగా ఇంకొక నాలుగు మాసాల శిక్షను గుల్బర్గా మేజిస్ట్రేట్ మున్సిఫ్ విధించాడు. గుల్బర్గాలోని దేవాలయంపై పాకిస్తాన్ పతాకం కట్టబడినందుకు వీరిద్దరికి శిక్షలు విధించబడినవి.

(4 వ కాలం తరువాయి)

పెట్టినచోట త్రవ్వగా 30 వేల రూపాయల నోట్లు దొరికినవి. ఈ పెంప్రహ్మత ఇండియన్ సెంట్రల్ బ్యాంకిలో దిరాసతు చేయబడింది. ఈ డబ్బును గురించి ఇండియా - పాకిస్తాన్‌ల మధ్య చర్చలు జరిగిన పిమ్మట అది యజమానికి ఇవ్వబడుతుంది.

ట్యూబులలో ఎందుకు



సీసాలలో కాకుండాను

? దినుసులుపరిశుద్ధము గాను చురుకుగాను ఉండును.

? మలినము కాజాలదు.

? వలసినంత తీసికొనవీలగుటచే అది వచ్చుట రూడి.

నపెయిన్ బామ్

తలనెప్పి, కండరముల నెప్పులు, గుండె జలుబులకు

కలకత్తా కెమికల్ వారి వస్తువు

దక్షిణ ఇండియా ఆఫీసు.

5/149, బ్రాడ్వే, మద్రాసు-1

బ్రిటిష్ పెయింట్స్ వారి

డ్యూరోసెమ్

వాటరు ప్రూఫ్

సిమెంటు పెయింటు

★ మన్నికకు

★ అందమునకు

★ సులువుగా వేయుటకు



బ్రిటిష్ పైంట్ (ఇండియా) లిమిటెడ్.,

271, ప్రకాశం రోడ్,

బెజవాడ.

పోసులలో రు. 1,000/- వరకు హుండీలపై అప్పు తీసుకోండి. ఇంగ్లీషులో వ్రాయండి.

Mercantile Company of Rajasthan, JAIPUR.

ప్రకటన

1955 సెప్టెంబర్‌లో గుంటూరు కర్నూలులలోని గవర్నమెంటు జనరల్ ఆసుపత్రులలోను, ఏలూరు, కాకినాడ, నెల్లూరు, అనంతపురం, మచిలీపట్నం, కడపలలోని గవర్నమెంట్ హెడ్ క్వార్టర్సు ఆసుపత్రులలోను ప్రారంభం కాగల నర్సుల శిక్షణకు తెలుగు రెండవ భాషగా పురుషుల నుంచి స్త్రీల నుంచి ఈ దిగువ సంతకం చేసినవారు 19 వ తేదీ శుక్రవారం వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

(ఏ) చదువు, అర్హతలు: స్త్రీ దరఖాస్తుదారులు కనీసంలో సెకండరీస్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కోర్సును గాని, ఇంగ్లీషు హైస్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కోర్సును గాని పూర్తిచేసి వుండాలి; పురుష దరఖాస్తుదారులు సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ కోర్సులో ప్యాసయి, విశ్వవిద్యాలయం చదువు అర్హత పొంది వుండాలి. లేదా ప్రభుత్వోద్యోగాలకు నిర్ణయించబడిన కనీసపు విద్యార్హతలై నా కలిగివుండాలి.

హరిజనులు, వెనుకబడ్డ తరగతుల వారైతే కనీసపు జనరల్ విద్యార్హత సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కోర్సుగాని, ఇంగ్లీషు హైస్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కోర్సు గాని పూర్తి చేసివుండాలి.

(బి) వయస్సు: స్త్రీ దరఖాస్తుదారులు 1-9-55 నాటికి 17॥ లకు తక్కువ లేక 30 సం॥ రాలు మించిన వయస్సు కలిగి వుండరాదు.

పురుషులు 1-9-1955 నాటికి 17 సం॥ రాలకు తక్కువ 22 సంవత్సరాలకు మించిన వయస్సు కలిగి వుండరాదు. ఐతే అర్హతగల దరఖాస్తు దారులను 23 సం॥ రాలలోపు వయస్సు వరకు కూడా సర్వీసు ప్యూపిల్స్ సెలక్షన్ కమిటీ ప్రెసిడెంట్ చెర్చుకోవచ్చును.

ఈ పై అర్హతలు కలవారు మాత్రమే దరఖాస్తు చెయ్యాలి

ఇతర వివరాలకు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ ఆంధ్ర, నెం. 10, స్టర్లింగ్ రోడ్, మద్రాసు-31: మూడు అణాబిళ్లలు అంటించిన కవరుపై తమ చిరునామా వ్రాసి, వయస్సు, విద్యార్హతలు, స్త్రీలైనది, పురుషులైనది తెలుపుతూ వ్రాయాలి.

తపాలా బిళ్ళలు చాలినన్ని అంటించని కవరు పంపే దరఖాస్తుదారులకు జవాబియ బడదు.

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్,

(ఆంధ్ర)

మద్రాసు-31,

తేదీ 8-8-55.

Bad Temper! Headache! Tiredness! Depression! or just Liverish!

వీని కంతా మూలకారణము మీ కారిజము (లివర్) అయి వుండును.

క్రమముగా బైకొలేట్ తిసికోండి.

BICOLATES

REGULARLY

THE IDEAL LIVER STIMULANT

రాష్ట్రాభివృద్ధికి మా సహకారము

కేవలము రూ 5 నుండి రూ 10 లోగా యిచ్చినచో ఒక నూరు రూపాయల మదింపు గల ఆంధ్ర, మద్రాసు, మరియు మైసూరు ప్రభుత్వముల 4% 1967 అభివృద్ధి ప్రణాళికల ఋణపత్రమును కొనవచ్చును.

వివరములను యీ క్రింది మా యే బ్రాంచి ఆఫీసునుండియైనను తెలుసుకొనవచ్చును.

మద్రాసు, (268/270, నేతాజి సుభాస్ చంద్రబోసు వీధి)

మరియు

హిందూపురం, కదిరి, మార్కాపురం, చిక్కపేట (బెంగుళూరు సిటీ), కొల్లేగాల్, మైసూరు, దావణగిరి, చిత్రదుర్గం, కడూరు, చింతామణి, చిక్కబళ్ళాపురం, బంగారపేట, ముళబాగలు, బళ్ళారి.

ప్రధాన కార్యాలయము: అవెన్యూ రోడ్డు, బెంగుళూరు సిటీ

ది వైశ్యా బ్యాంక్ లిమిటెడ్

ఉదాత్తమైన అభిరుచులపై ఉన్నత కళాసౌధ నిర్మాణం

చీఫ్ జస్టిస్ శ్రీ పి. వి. రాజమన్నార్ అభిభాషణ

మద్రాసు రాష్ట్ర సంగీత నాటక సంఘానికి గవర్నర్ శ్రీ ప్రకాశ్ చే ప్రారంభోత్సవం

మద్రాసు, ఆగస్టు 11— కేంద్ర సంగీత నాటక అకాడమీకి మద్రాసు రాష్ట్రశాఖ అయిన సంగీతనాటకసంఘానికి గత సాయంకాలం గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ ప్రారంభోత్సవం చేశారు.

ఈ ఉత్సవం అన్నామలై హాలులో జరిగింది.

కేంద్ర అకాడమీ చెయిర్మన్ శ్రీ పి. వి. రాజమన్నార్, మద్రాసు విద్యామంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం, శ్రీ రాజగోపాలాచారి ప్రభృతులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

సంగీత నాటక కళాభివృద్ధికి ఈ కళలలో ప్రజలు ఉత్సాహంతో పాల్గొనడానికి ప్రాంతీయ సంఘాలు అవసరమని, సంగీత, నృత్య, నాటక కళోజ్జీవనానికి ఇకముందు గతంకంటె ఇతోధిక కృషి చెయ్యగలదని ప్రెసిడెంట్ ప్రసాద్, ప్రధాని నెహ్రూగార్లు తమ సందేశంలో పేర్కొన్నారు.

వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణ కేంద్ర మంత్రి డాక్టర్ కేస్కర్, వివిధ రాష్ట్రాల గవర్నరులు ఈ ఉత్సవం జయప్రదం కావాలని కోరుతూ సందేశాలు పంపించారు.

సమావేశ ప్రారంభంలో శ్రీమతి పటమ్మాళ్ ప్రార్థనగీతం పాడింది. విద్వాన్ టి. ఎన్. రాజరత్నంపిళ్లె నాగస్వర నాదంలో శోతలను తన్మయులనుచేశారు.

మద్రాసు రాష్ట్ర సంగీత నాటక సంఘం చెయిర్మన్ శ్రీమతి రుక్మిణీదేవి స్వాగత వచనం చెబుతూ ఇప్పుడు అమలులో వున్న కళాసమితులకు, కళాకారులకు తోడ్పడడమే ఈ క్రొత్త సంఘ ఉద్దేశమని అన్నారు. క్రొత్త శక్తులు ప్రోత్సహించబడాలన్నారు. కళ సక్రమంగా పోషించబడితే అది ప్రపంచశాంతికి మహత్తర సాధనం కాగలదన్నారు.

సంఘానికి ప్రారంభోత్సవంచేస్తూ, ఒక ప్రక్క కళా పోషణను, మరొక ప్రక్క సంస్కృతీ సమన్వయాన్ని ఈ సంఘం సాధించవలసి వున్నదని శ్రీ శ్రీప్రకాశ అన్నారు.

ఈ సంఘానికి అందరూ తోడ్పడాలని మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజనాడార్ కోరారు. కళ ఎప్పుడూ సమైక్య సాధనంగా వుండాలని శ్రీ సి. సుబ్రహ్మణ్యం అన్నారు.

శ్రీ పి. వి. రాజమన్నార్ మాట్లాడుతూ, కేంద్రీకరణవల్ల కళకు నష్టమేగాని లాభం లేదని, అందువల్ల ప్రాంతీయ అకాడమీలను స్థాపించవలసిందిగా రాష్ట్రాలను కేంద్ర అకాడమీ కోరిందని అన్నారు.

ఉత్తమ కళా సంప్రదాయాలను సంరక్షించి, ఉన్నత కళా ప్రమాణాలను పోషించడం ఈ ప్రాంతీయ సంఘం లక్ష్యంగా వుండాలని శ్రీ రాజమన్నార్ అన్నారు. రాజకీయాలలో ప్రజాస్వామికం మంచిదేనని, కాని కళను ఉత్తమస్థాయిలో నడపడానికి అభిరుచి శిక్షిత అవసరమని ఆయన అన్నారు. అటువంటి శిక్షణను అభివృద్ధి చెయ్యడానికి ఈ సంఘం కృషి చెయ్యాలన్నారు.

శ్రీ ఎమ్. ఏ. ముత్తయ్య చెట్టియార్ మాట్లాడుతూ, తమిళనాడుకు 90 సంవత్సరాల క్రితమే సంగీతం కొనిరాబడిందని కొందరంటున్నారని, ఆ వుద్దేశం చాల పొరపాటని అన్నారు. ప్రాచీన కాలపు తమిళ సంగీతం గురించి ఈ సంఘం పరిశోధించాలని, దేవాలయ శాసనాలనుంచి సమాచారాన్ని సేకరించాలని ఆయన అన్నారు.

ఆ తరువాత శ్రీ రాజగోపాలాచారి మాట్లాడుతూ "కర్ణాటక సంగీతం" అనే పేరువల్ల ఈ యిబ్బంది కలుగుతున్నదని, ఆ పేరు మార్చి "దక్షిణాది సంగీతం" అని పెడితే సరిపోతుందని సూచించారు. సంగీతానికి భాష ముఖ్యం కాదన్నారు. కాగా తమ సంగీత ప్రదర్శనకు ఇతర భాషలను ఉపయోగించుకోనక్కరలేదన్నారు. ఈ విషయాన్ని మద్రాసు రేడియో అధికారులు గుర్తించాలన్నారు.

సంఘం వైస్-చెయిర్మన్ శ్రీ ఎస్. వెంకటేశ్వరన్ (ఐ. సి. యస్.) అభివందన అర్పించారు. తరువాత శ్రీమతి బాలసరస్వతి భరతనాట్యం, టి. కె. ఎస్. బ్రదర్సు అవ్వయార్ నాటకంలోని కొన్ని రంగాల ప్రదర్శనం జరిగాయి.

సదరన్ రైల్వే

రైల్వే గ్రెయిన్ దుకాణాలలో బియ్యం, పప్పు, నూనెలు వేలంద్వారా అమ్మకం

ఈ క్రింద పేర్కొనబడిన బియ్యం, పప్పు, నూనెల సాకు ఈరోడ్ గ్రెయిన్ దుకాణంలోను, తిరుచిరపల్లి గుడ్స్, రాయపురం రైల్వే స్టాక్ డిపోలవద్ద వేలం వేయబడును.

సీరియల్ నెం.	వేలం జరిగే స్థలం	సరకు	యూనిట్ (సుమారుగా)	వేలంవేసేసరకు మొత్తం సుమారుగా	వేలం తేదీ
1	రైల్వే గ్రెయిన్ షాపు ఈరోడ్	విక్రయం ఉప్పుడు బియ్యం	విక్రయం 2 మణుగుల బస్తా	1230 బస్తాలు	20-8-55 11 గం. లకు
2.	రైల్వే స్టాక్‌డిపో తిరుచిరపల్లి గుడ్స్	ఉప్పుడు బియ్యం, కంది	డిటో 2 మణుగుల 15	1330 బస్తాలు	23-8-55
		పప్పు	సేర్ల బస్తా విక్రయం	50 ,,	
		మినపప్పు	2 మ॥ 20 సేర్ల బస్తా విక్రయం	30 ,,	24-8-55
		శనగపప్పు	2 మ॥ 20 సేర్ల బస్తా విక్రయం	25 ,,	ఉదయం 11గం. లకు
		ఉప్పు	2 మ॥ బస్తా విక్రయం	30 ,,	
		నువ్వుల నూని	11 పీకల డబ్బా విక్రయం	80 డబ్బాలు	
		కొబ్బరినూనె	డిటో	40 డబ్బాలు	
3	రైల్వే స్టాక్‌డిపో రాయపురం	ఉప్పుడు బియ్యం	2 మణుగుల బస్తా విక్రయం	775 బస్తాలు	
		కందిపప్పు	2 మ॥ 15 సేర్ల బస్తా విక్రయం	430 ,,	
		మినపప్పు	2 మ॥ 20 సేర్ల బస్తా విక్రయం	80 ,,	26-8-55.
		శనగపప్పు	2 మ॥ 20 సేర్ల బస్తా విక్రయం	175 ,,	27-8-55
		ఉప్పు	2 మ॥ బస్తావిక్రయం	125 ,,	ఉదయం
		నువ్వులనూనె	11 పీకల డబ్బా విక్రయం	380 డబ్బాలు	11 గం. లకు

వేలంపాట వరకుల వివరాలను రాయపురం తిరుచిరపల్లి గుడ్స్, స్టాక్ డిపోల మేనేజర్ల నుండి ఈరోడ్ గ్రెయిన్‌షాపు నుంచి, ఈ క్రింద సంతకం చేసిన వారినుండి కూడ పొందవచ్చు.

ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ ఆఫ్ గ్రెయిన్‌షాప్స్, మద్రాసు బీచ్, 9-8-1955 — కంట్రోలర్ ఆఫ్ గ్రెయిన్ షాప్స్.

వీ శిరోజములలోని సహజమైన నొక్కులను బాగుగా ఉంచుకొనండి

ఉంగరముల జుట్టును పతివారు మెచ్చుకుంటారు. మీ శిరోజములను చిక్కని బరువైన మా నెతో క్రందుగా అంటుకొని ఉండేలా ఉంచకండి! టామ్‌కో సుగంధిత కొబ్బరి తెలనూనెతో మీ శిరోజములను సహజముగ ఉంగరములవలె చుట్టుకోనీయండి. ఈ తేలికైన, బాగుగా శుద్ధికరింపబడిన నూనె మల్లె, గులాబి మరియు లవండరు పూల రమ్యమైన సువాసనలలో దొరుకుతోంది. ఇండియాలో 25 ఏళ్లకు పైగా జనప్రియమైన తలనూనె

మీ శిరోజములను వారమునకు ఒక సారి టామ్‌కో కొబ్బరినూనె సాంపూతో రుదుకొనండి. ఇది మీ శిరోజములను మెరుగుగా మరియు సహజముగ ఉంగరములు తిరిగి ఉంచుటలో సహకరించును.



టామ్‌కో సుగంధిత కొబ్బరి తల నూనె మరియు సాంపూ

టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లిమిటెడ్

చిరకాలము ప్రజాదరణపొందిన సిగరెట్లు

డీలక్స టెనార్ మేగ్నమ్ సిగరెట్లు



5 అణాలకు 10 రు 1-9-0 లకు 50 టాక్సు అమలులో వున్న చోట్లవరకేను.

వెన్నుపోటు

మూత్ర పిండాలు మూత్రాశయ కాలువలు బలహీనం కలిగితే నిస్సత్తువ, వెన్నుపోటు, పొత్తికడుపు నొప్పులు, నిద్రపట్టకపోవటం, బలహీనంతి, మోకాళ్ల వాపు, నిలకడగా తిరిగేవాపులు, అసౌకర్యాలు, మూత్రపిండాలు, మూత్రాశయ కాలువలు బలహీనత నిర్మూలించటానికి సిస్టెక్స్ (CYSTEX) ను కొనండి. సిస్టెక్స్ (CYSTEX) 30 నిముషాల కాలనుండి ఆట్లనుండి చెడు పోగొట్టి మనం ఉతిశారించింది. సిస్టెక్స్ (CYSTEX) త్వరిక గుణమిస్తుంది. లేనిచో ఖరీదు వాపసు చేయబడుతుంది.

చిట్ టెండరు నోటీసు

నేషనల్ రూరల్ వాటర్ సప్లయి & శానిటేషన్ స్కీమ్, ఆంధ్ర స్టేట్

3 కిలోవాట్, 7-5 హార్సు పవర్ డైరెక్టుగా కప్లింగ్ పోయబడి డీసెల్ ఇంజన్, సింగిల్ ఫేస్ ఏ. సి 220 వోల్ట్ జనరేటర్ సెట్లుల మోటార్ శక్తితో నడిచే పంపు సెట్లు ఎనిమిదింటిని సప్లయి చేసే నిమిత్తం 23-8-1955 మధ్యాహ్నం 3 గంటల వరకు సీలు వేసిన టెండర్లు స్వీకరించబడును. టెండర్లు 3-30 గంటలకు అదే రోజున, సమక్షంలో వుండగోరే టెండరుదార్ల ఎదుటనే తెరవబడును.

రెండు జనరేటర్ సెట్లు ఈ డివిజన్‌లోను పబ్లిక్ హెల్త్ శాఖకు చెందిన నలుగురు అసిస్టెంట్ ఇంజనీర్లకు ఒక్కొక్కటి వంతున సప్లయి చెయ్యవలసి వుంటుంది, వీటి సప్లయికి రేట్లు వాల్తేర్, మాచర్ల, తుగ్గలి, కదిరి రైల్వే స్టేషన్లకు చేర, జనరేటర్ ఒక్కింటికి రు 100/- టెండర్ ధరావత్తుతో రేట్లు పేర్కొనవలెను.

టెండర్ ఫారములు, టెండరు షరతులు, ఇతర వివరాలు 19-8-1955 వరకు ఏ ప్రభుత్వపు ట్రెజరీలో గాని, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో గాని వాటి ఖరీదు క్రింద 5-1-3 'XXXIX-పబ్లిక్ హెల్త్-ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్-ఆంధ్ర-నేషనల్ రూరల్ వాటర్ సప్లయి అండ్ శానిటేషన్ స్కీము' ఖాతాకు జమకట్టిన చలాన్‌తో దరఖాస్తు చేసి పొందవచ్చును.

(సం.) వి వెంకటచలం,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,
(పబ్లిక్ హెల్త్, ఆంధ్ర)

ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్
పబ్లిక్ హెల్త్, ఆంధ్ర స్టేట్,
1/16, స్టెర్లింగ్ రోడ్, నుంగంబాకం,
మద్రాసు-6.

"సగం ఖర్చు ప్రజలు భరిస్తే ప్రభుత్వ సహాయం సాధ్యం"

జమిగొల్లపల్లిలో ముఖ్యమంత్రి వివరణ

బందరు ఆగస్టు 9 — "గ్రామ ప్రజలు తమ అవసరాలను తామే తీర్చుకునే ఆలోచించుకొని వాటికి కావలసిన పనులు చేస్తే ఆ పనులు చేయటానికి కృషి చేయాలి. వారు తమకు కావలసిన పనుల నిర్వహించటానికి సగం ఖర్చు భరించే పక్షంలో ప్రభుత్వం సహాయం చేయగలదు. ఈ పనుల వివరాలు ప్రభుత్వానికి తెలియజేయవలసి వున్నది. ఈ మొత్తంలో ప్రజలు తమ వంతు భాగం ఏర్పాటు చేయవలసినదిగా కోరుతున్నాము" అని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు జమిగొల్లపల్లిలో మాతా శిశు సంక్షేమ కేంద్రానికి ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో చెప్పారు.

1949 వ సంవత్సరం డిసెంబర్ 1 వ తేదీని అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న శ్రీ నీలం సంజీవరెడ్డిగారు కేంద్రానికి శంకుస్థాపన చేశారు. నేటికి నిర్మాణం పూర్తి అయింది. భవన ప్రారంభోత్సవం జరిగింది.

నిన్న మధ్యాహ్నం ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు ప్రారంభోత్సవం జరిపారు. కేంద్రం సమస్త ఏర్పాట్లతో అమర్చబడినది.

కేంద్రం ముందు వేయబడిన పెద్ద పందిరిలో సభ జరిగింది. చుట్టుప్రక్కల గ్రామాలనుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు.

విజయవాడనుంచి ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ కలెక్టర్ జనాబ్ సయద్ అబుల్ క్వాదిర్, జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ ఆర్. రామమూర్తి, నెల్లూరుజిల్లా కొండాపి శాసనసభ్యుడు శ్రీ నల్లమోతు చెంచురామానాయుడు, మాజీ కృష్ణాజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ తుమ్మల వెంకట కృష్ణారావుగార్లతో కలసి వచ్చారు.

వారికి వల్లభనేని దంపతులు శ్రీ రామబ్రహ్మం, శ్రీమతి సీతామహాలక్ష్మమ్మ, శాసనసభ్యులు శ్రీ శివరామప్రసాద్, గుడివాడ శాసనసభ్యుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, శ్రీ పిన్నెంటి సమిదేశ్వరావు జిల్లా హెల్త్ ఆఫీసరు శ్రీ రామచంద్ర రావుగార్లు, మున్నగువారు స్వాగత మిచ్చారు.

జిల్లా కలెక్టర్ జాతీయ పతాకను ప్రతిష్ఠించారు. మాతా శిశు సంక్షేమ కేంద్ర నిర్మాణానికి ఏర్పడిన గ్రామసంఘం పక్షాన శ్రీ రామబ్రహ్మంగారు భవన నిర్మాణానికి జరిగిన కృషిని తెలియజేశారు. ఈ మధ్య విస్తృహకూకారణమైన అనేక అడ్డంకు లేర్పడ్డవి. గ్రామస్థుల సహకారంతో, జిల్లా కలెక్టర్ తోడ్పాటుతో కేంద్ర నిర్మాణం పూర్తిచేసి ఈ వుత్సవం జరుపుకోగలుగుతున్నామని అన్నారు. దానికైన ఖర్చు రు 20,000 లలో రు 10,000 గ్రామవాసులు విరాళమిచ్చారని, మిగతా రు 10,000 లు లోకల్ డెవలప్‌మెంట్ నిధినుంచి మిగతా ధనమిచ్చి జిల్లా కలెక్టర్ సహాయపడ్డ సంగతి తెలియజేశారు.

శ్రీమతి సీతామహాలక్ష్మమ్మగారు వందన సమర్పణ చేస్తూ, ఈ కేంద్రం నిర్మాణంలో కృషిచేసిన ప్రతిఒక్కరినీ అభినందించారు. ముఖ్యంగా నీరు-ప్రాజెక్టుల విచారణ కమిటీ, జిల్లా ప్లానింగ్ బోర్డు అధ్యక్షుడు శ్రీమతి అప్పా జనాబ్ సయద్ అబుల్ క్వాదిరులను అభినందించారు. ఈ కేంద్రాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా గుర్తించి, చుట్టుప్రక్కల పది లేక పన్నెండు గ్రామాల ప్రజలకు సేవచేసే అవకాశం కలిగించవలసిందిగా కోరారు.

గుడివాడ శాసన సభ్యుడు శ్రీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావుగారు తమ అనుభవంలో నేటి దాకా నిరాదరణ ప్రాంతాల వంతెనకు ప్రజలు పడిన ఇబ్బందులవల్ల ఏర్పడిన రహదారీ సౌకర్యం లేని ప్రాంతాలకు వంతెన ఏర్పాటు జరిగిన సంగతి, లోకల్ డెవలప్‌మెంటు నిధినుంచి మిగతా ధనమిచ్చి జిల్లా కలెక్టర్ సహాయపడ్డ సంగతి తెలియజేశారు.



లాయిడ్స్ బ్యాంక్ లిమిటెడ్

సేవింగ్స్ అక్కౌంట్ ఆరంభించుటకు ప్రత్యేక సౌకర్యముల నొసగును

- మీ సొమ్ము సురక్షితము.
- మీకు వడ్డీ లభించును.
- మీరు చెక్కుతో సొమ్ము తీసుకోవచ్చును.

1677

లాయిడ్స్ బ్యాంక్‌ను మీ వ్యవహారాలను చూడనివ్వండి

లాయిడ్స్ బ్యాంక్ లిమిటెడ్, ఇంగ్లండులో స్థాపితము

LB 424 R

ప్రజాదరణలో ప్రథమ స్థానము
ఇందుకు కారణము
శ్రేష్ఠతలో ని ప్రథమ స్థానము

టిన్సి, నాణ్యా
మురుకు పూచిగలవి
ఏనిధరకాలో లభించును

లిల్లీ బిస్కెట్ కంపెనీ లిమిటెడ్, కలకత్తా

నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా సాధ్యమైనంత ఎక్కువ భూమికి నీటి సరఫరా

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మెట్ట తాలూకాల రైతుల మహాసభలో శ్రీ సంజీవరెడ్డిగారి హామీ

ఏలూరు ఆగస్టు 7 —

"122 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించబడేనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎంతవరకు ప్రవహింపచేయ్యడానికి వీలుంటుందో అంతవరకు ఆ ప్రాంతాలన్నింటికీ నీటిని ఉపయోగించుటకు నేను మీకు హామీ ఇస్తున్నాను" అని నిన్న నాడు ఇక్కడ ధర్మాజీగూడెంలో జరిగిన కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాల ప్రజల సభలో ఉపముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు వచించారు.

సభకు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాల ప్రజలు సుమారు పదివేల మంది హాజరయ్యారు.

ఆంధ్ర అసెంబ్లీ సభ్యులు శ్రీయుతులు అల్లూరి బాపినీడు, కొల్ల బ్రహ్మయ్య, నారిశెట్టి రంగయ్య, యస్. కె. వి. కృష్ణావతారం, కుమారరాజా యం. ఆర్. అప్పారావు, అడుసుమిల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు, చల్లపల్లి రాజా, ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్, యం. రాజేశ్వరరావు, నంబూరి శ్రీనివాసరావు, పి. కోదండరామయ్య, మూర్తిరాజు గార్లు, జిల్లా యువజన కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కుమ్మరపల్లి సత్యనారాయణమూర్తి ఏలూరు పట్టణకాంగ్రెసు కార్యదర్శి శ్రీ మాగంటి వెంకటనారాయణ, వీరమాచనేని వెంకటనారాయణ, గరికపాటి రఘునాయకులు ముత్యాల రాజా, ఇనుగంటి మాధవరాయజింగార్లు, మానం వెంకట్రామయ్య, ఇనుగంటి పాపారావు, గారపాటి పెదకటవర్ధన శివరావు బాలనాగు పుల్లయ్య, ఘంటా నాగభూషణం, రెడ్డి సత్యం, మండలపు కొండయ్య ఇనుగంటి కోటీనాద్రిరావు, రాజా ఆర్యనారాయణరాజు, మండలపు బసవయ్య, సుబ్బారావు, యం. ఏ. నంసి హోవార్యులు, కోటగిరి లింగయ్య, మల్లారెడ్డి వీరయ్య, కే. కృష్ణమూర్తి, వి. వి. మాధవ శాస్త్రిగార్లు, ఇంకా చాలామంది ప్రముఖులు, ఉద్యోగస్థులు హాజరయ్యారు.

సభకు ముందు అసెంబ్లీ సభ్యులు, సుప్రసిద్ధ దేశసేవకులు డాక్టర్ ముల్పూరి రంగయ్యగారు జాతీయపతాకాన్ని ఎగురవేసి జెండా ప్రతిష్ఠనుగురించి ప్రసంగించారు.

సభకు అధ్యక్షత వహించవలసినదిగా శ్రీ గద్దె విష్ణుమూర్తిగారు శ్రీ నీలం సంజీవరెడ్డిగారిని కోరారు.

జంగారెడ్డిగూడెం గ్రామ కాపురస్థురాలు, ఎనుబోలు కుమారిలక్ష్మి ప్రార్థనాగేయాల పఠనతో కార్యక్రమం ప్రారంభించబడింది.

సన్మానసంఘం తరపున శ్రీ ఇనుగంటి పాపారావుగారు మంత్రి నీలం సంజీవరెడ్డిగారిని, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ అల్లూరి బాపినీడుగారిని, ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ యం. ఆర్. అప్పారావుగారిని పుష్పమాలలతో సత్కరించారు. తరువాత శ్రీ సంజీవరెడ్డిగారికి వివిధ సంఘాలవారు, వ్యక్తులు పూలమాలలు వేశారు.

సామ్యవాద ఆశ్రమంవారు, ధర్మాజీగూడెం పంచాయతీ బోర్డు తరపున అధ్యక్షుడు శ్రీ గద్దె వెంకటేశ్వరరావు చింతలపూడి తాలూకా కాంగ్రెస్ సంఘం తరపున శ్రీ జగ్గవరపు వెంకట్రామారావు, చింతలపూడి మార్కెటింగ్ సొసైటీ తరపున శ్రీ గద్దె విష్ణుమూర్తి, పెంకదిమ్మ గ్రామ కాంగ్రెసు సంఘం, కృష్ణాజిల్లా చెక్కపల్లి గ్రామస్థుల తరపున శ్రీ సంజీవరెడ్డిగారికి సన్మానపత్రాలు చదివి సమర్పించారు.

ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ యం. ఆర్. అప్పారావుగారు పెద్దలకు స్వాగతం చెప్పారు.

శ్రీ అల్లూరి బాపినీడుగారు నందికొండ ప్రాజెక్టును గురించి క్లుప్తంగా చెప్పి సభకు ప్రారంభోత్సవం చేశారు.

ఆంధ్ర అసెంబ్లీ సభ్యులు శ్రీయుతులు నంబూరి శ్రీనివాసరావు, యస్. కె. వి. కృష్ణావతారం, యం. రాజేశ్వరరావుగార్లు సభ ఉద్దేశ్యాలు తెలియజేశారు. నందికొండ ప్రాజెక్టు జలాన్ని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాలకు ప్రవహింప జేయాలని కోరారు.

తమకు యిచ్చిన వివిధ స్వాగత పత్రాలకు, చేసిన సన్మానాలకు ప్రత్యుత్తరమిస్తూ శ్రీ నీలం సంజీవరెడ్డిగారు ఇలా ప్రసంగించారు:-

"మీరు చేసిన సన్మానానికి ఇచ్చిన స్వాగతానికి నా వందనాలు. ఇన్ని వేల మందిని యిక్కడ చూడటం నాకు చాలా సంతోషంగా వుంది నందికొండ ప్రాజెక్టుద్వారా నీటిని మీ మీ గ్రామాలకు ప్రవహింపజేయాలనే మీ ఆకాంక్షను ప్రదర్శించటానికి ఇంతకంటె వేరే నిదర్శనం అక్కరలేదు.

"నీరంటే రైతుకు బంగారం. నీటిని చక్కగా ఉపయోగించుకొని బంగారం పండించుకోవాలని వుంటుంది రైతులకు. కాని ఈ సందర్భంలో ఒక మాట చెప్పవలసివుంది. గోదావరీ నదీ జలాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి ఆందోళన మీలో ఎందుకు లేదో నా కర్థం కావడం లేదు. గోదావరీ నదీ జలం ఎక్కువభాగం సముద్రం పాలవుతోంది. నిజంగా గోదావరి జలాన్ని మనం చక్కగా ఉపయోగించుకుంటే మన జిల్లాలనే కాదు-ఇతర జిల్లాలను కూడా ముంచెత్తి వేయవచ్చు. చెంగల్పట్టు జిల్లాకు కూడా సప్లయి చేయవచ్చు.

"మీ మెట్ట ప్రాంతాల కష్టసుఖాలు నాకు తెలుసు. మీరు నాకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రాయలసీమ వాడిని నేను. మా రాయలసీమలో మీ కంటె మా ప్రజలు రైతులు ఎంతో బాధలు పడుతున్నారు. గంజి కేంద్రాలను పెట్టి వాటి ద్వారా పోషించి పోకుంటూ ప్రతికిన వారం మేము వందల కొలది ఎకరాల భూవసతి కలిగిన పెద్ద రైతులు, ఎన్నడూ బయటికి రాని స్త్రీలు ఈ గంజి కేంద్రాలవద్ద నిలబడిన రోజు కూడా వున్నాయి.

"వర్షం సరిగా కురిస్తే మనకు ఏ ప్రాజెక్టు అక్కరలేదు. అది లేకపోవడంచేతనే ఈ బాధలన్నీ మనకు చక్కగా వదులుతున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా నదీ జలాలను ఎలా ఉపయోగించుకోవాలనేదే ఈనాడు ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం పథకాలను వేసుకొంటున్నది. 122 కోట్ల రూపాయల ఖర్చుతో నందికొండ ప్రాజెక్టు నిర్మించటానికి ప్రభుత్వం పూనుకున్నది. 40 కోట్ల రూపాయల ఖర్చుతో తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 176 అడుగుల ఎత్తు, 131 చదరపు మైళ్ళవరకు జలాన్ని నిలవచేయుటకు వసతి వున్నది. నందికొండ ప్రాజెక్టు 370 అడుగుల ఎత్తు వుంటుంది. తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణానికి 12 సంవత్సరాలు పట్టింది. నాటికంటె అయితే పెద్దదయిన ఈ నందికొండ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నిఏళ్ళు పడుతుందో ఆలోచించుకోండి. మానవుని సాధారణ జీవితంలో చేయడానికి వీలులేనంతటి మహాకార్యక్రమమిది. ఇలాంటి గొప్ప నిర్మాణాలను మనం చూడగలమా లేదా అని కాదు ప్రశ్న. మనతరంలో ఇలాంటివి జరుగుతున్నాయని మనం గర్వించాలి. మన ముందు సంతతివారు ఫలితాలను పొందుతారని సంతోషించాలి. మీ మెట్ట ప్రాంతాలను నందికొండ ప్రాజెక్టు ఆయకట్టులో చేర్చాలని మీరు కోరుతున్నారు. దీనివలన అదనంగా మూడు లక్షల యకరాలు సాగుకాగలదని చెబుతున్నారు. ఇంత విస్తీర్ణం సాగులోకి వస్తోందంటే సంతోషించని వాడెంటూ వుండడు.

"కాని, నందికొండ ఎడమ కాలువ హైద్రాబాద్ స్టేట్‌కు సంబంధించింది. వారి పర్మిషన్ కావలసి వుంటుంది. ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం, 20 పంచవర్ష ప్రణాళికలకు పథకాలను వేసుకున్నది. కృష్ణా గోదావరి నదులను కలిపి భవిష్యత్తులో పులిచింతల, సిద్ధేశ్వరం, రామపాదసాగరం మొదలగు ప్రాజెక్టులను నిర్మించదలచుకున్నది. ఇవన్నీ చాలా డబ్బుతో కూడుకొన్న పనులు. ఆర్థికంగా ఆంధ్రరాష్ట్రానికి అంత స్తోమత లేదు. కోట్ల కొలది డబ్బు కావలసి యుంది.

"త్వరలోనే ఢిల్లీకి పోదలచాము. కేంద్ర ప్రభుత్వాన్ని ఋణమివ్వాలని కోరబోతున్నాము. అది ఫలిస్తే ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తాము. మద్రాసు రాష్ట్రం వారు తమకు నీళ్లు కావాలంటున్నారు. 200 కోట్లు యిమ్మనండి. మన 20 లక్షల ఎకరాలకు నీళ్ళు సప్లయి చేస్తాము. 122 కోట్ల రూపాయల ఖర్చుతో నందికొండ ప్రాజెక్టును నిర్మిస్తున్నప్పుడు ఆ నీరు ఎంతవరకు అవకాశాలు వుంటాయో అంతవరకు ప్రవహింపజేయుగలమని మీకు నేను హామీ ఇస్తున్నాను. ప్రజలు ప్రభుత్వం తలపెట్టిన ఈ పెద్దకార్యాలకు అన్ని విధాల సహాయం చేయాలని నేను కోరుతున్నాను."

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వాన్ని గూర్చి చెబుతూ శ్రీ సంజీవరెడ్డిగారు ఇంకా యిలా అన్నారు.

"మన భారతదేశ ప్రధాని శ్రీ నెహ్రూ నాయకత్వం క్రింద భారతదేశ గౌరవం ప్రపంచంలో ఎన్నడూ అనుకోనంత శిఖరాగ్రాన్ని పొందింది. అన్ని దేశాలవారు ఈనాడు శ్రీ నెహ్రూకు అఖండ గౌరవాన్ని యివ్వడమే కాకుండా ప్రపంచంలో శాంతిని స్థాపింప గల నాయకుడు ఒక్క నెహ్రూయేనని చెబుతున్నారు. ఇటీవల రష్యాలో మన ప్రధానికి జరిగిన సన్మానం మీకు తెలిసిందే. మార్షల్ టిటో మొదలగు నాయకులు శ్రీ నెహ్రూను ప్రశంసించి పొగిడిన సంగతి మీకు తెలిసిందే. అటువంటి మన మహానాయకుని మనం అనుసరించడంకంటె మనకు ఇతర మార్గాలు లేవు.

"కాంగ్రెస్ పట్ల ప్రజలకు గల గౌరవం మొన్న జరిగిన ఎన్నికలవలన మనకు తెలిసిందే. కాంగ్రెస్ ప్రతిష్ఠను ప్రతి కాంగ్రెస్ వాడి రక్షించవలసి వుంది. అందులో మీ జిల్లా అయిన పశ్చిమగోదావరి, మా అనంతపురం జిల్లాను నూటికి నూరుపాళ్ళు కాంగ్రెసు సభ్యులను గెలిపించినవి. అలాంటి ప్రజల యిబ్బందులను మరచిపోవడం ఎల్లా జరుగుతుంది? నా చేతనైన సహాయం అంతా మీకు చేస్తానని విన్నవిస్తూ, మీ సన్మానానికి మరొకమారు వందనాల నర్పిస్తున్నాను."

తరువాత సమావేశానికి హాజరయిన అసెంబ్లీ సభ్యులను పెద్దలను శ్రీ యస్. కె. వి. కృష్ణావతారంగారు ప్రజలకు పరిచయం చేశారు.

ఆహ్వాన సంఘంవారు సభకు వచ్చిన శ్రీ సంజీవరెడ్డిగారికి, పెద్దలకు విందులు చేశారు.

ఏలూరు నుంచి ధర్మాజీగూడెంకు శ్రీ సంజీవరెడ్డిగారు వెళ్ళుచున్నప్పుడు మార్గమధ్యంలో తంగెళ్ళమూడిలో సహార్ పటేల్ ఆశ్రమ శిబిరాలవారు, హరిజన శిబిరంవారు శ్రీ సంజీవరెడ్డిగారికి స్వాగతాలనిచ్చి సత్కరించారు. మార్గంలోవున్న అన్ని గ్రామాలవారు దారుకు అపి మంత్రిని పూలమాలలతో సత్కరించారు.

శ్రీ సంజీవరెడ్డిగారు రాత్రి కారులో విజయవాడ వెళ్లారు.

కర్నూలు జిల్లా సహకార బ్యాంకి

ప్రాథమిక సంఘాల సంఖ్య పెరుగుదల

కర్నూలు, ఆగస్టు 10 — 1954-55 వ సంవత్సరంలో కర్నూలుజిల్లా సహకార కేంద్ర బ్యాంకికి అనుబంధంచెయ్యబడిన ప్రాథమిక సహకారసంఘాల సంఖ్య 618 నుంచి 774 వరకు పెరిగిందని, ఆ బ్యాంకి యిచ్చిన అప్పుల మొత్తం 2 97,084 రూపాయలనుంచి 3,81 427 రూపాయలకు హెచ్చిందని పేర్కొనబడింది.

ప్రాథమిక సహకార సంఘాల సంఖ్య హెచ్చడంతో ఆ బ్యాంకి సభ్యులు వాటాల కింద చెల్లించిన మూలధనం కూడా 2 07 034 రూపాయల నుంచి 3,81 427 రూపాయలకు పెరిగిందని కూడా ప్రకటించబడింది.

అన్ని రంగాలలోను అభివృద్ధి సాధించబడిన దృష్ట్యా ఆ బ్యాంకి 'ఏ' తరగతికి చెందిన సంస్థగా పరిగణించబడింది.

వ్యవసాయ పరపతి సంఘాల నుంచి బకాయిలను వసూలు చేయడంలో కూడా అభివృద్ధి సాధించబడింది. ఈ బ్యాంకికి ఆదోనిలో ఒక బ్రాంచి ఆఫీసు ప్రారంభించబడింది. ఆదోని, ఆలూరు తాలూకాలకు పరపతి సౌకర్యాలను కల్పించడానికి ఆవశ్యకమైన ఈ కార్యం జరిగింది. ఈ తాలూకాలు తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టులో కలవు.

నెయ్యి రవాణాకు వాగన్‌ల సౌకర్యం

జిల్లా కలెక్టర్‌కు ప్రొద్దుటూరు వర్తకుల విజ్ఞప్తి

ప్రొద్దుటూరు, ఆగస్టు 8 — కడప జిల్లా కలెక్టర్ శ్రీ హెచ్. నాంచారమూర్తిగారు నాని భారతి ఆండు కంపెనీ తాలూకు నేతి గ్రేడింగు కేంద్రానికి 5 వ తేదీని రాగా, కంపెనీ యజమానులు శ్రీ బచ్చుల వెంకట సుబ్బయ్య సోదరులు ఆయనకు స్వాగతమిచ్చారు.

తరువాత కలెక్టర్‌కు నెయ్యి గ్రేడింగ్ చెయబడే విధానం లేబరేటరీ సైంటిస్టు శ్రీ కైలాసనాథశాస్త్రిగారు వివరించారు.

వాగన్‌లు సకాలంలో దొరకనందున నేతి డబ్బాలను పంపుటకు కాలయాపన జరుగుతున్నదని, అందుమూలంగా నెయ్యి నాణ్యం తగ్గిపోవుతున్నదని, వారికి తగిన వాగన్‌ల సౌకర్యం కలుగజేయవలెనని కంపెనీ యజమానులు తెలియజేసుకున్నారు.

కలెక్టర్ ఈ విషయమై తగుసహాయం చేయగలమని చెప్పారు. లాభాపేక్షతో సరుకు నాణ్యం తగ్గించవద్దని కూడా ఆయన చెప్పారు.

ఈ కేంద్రానికి తోడుగా పాలసరఫరాకు ఒక డైరీ ఫారమ్ నడపడం మంచిదని, అందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయగలదని కలెక్టర్ అన్నారు.

ఆంధ్రరాష్ట్ర రహదారి మేస్త్రీల సంఘం

కర్నూలు, ఆగస్టు 9 — ఆంధ్రరాష్ట్ర రహదారి మేస్త్రీల సంఘంవారు, నేటి మధ్యాహ్నం సమావేశమై, తమ కష్టసుఖాలను గురించి ప్రభుత్వానికి వివరించడానికిగాను కింది సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని నియమించారు: శ్రీయుతులు సదా నారాయణప్ప శ్రీవిజయ భాస్కరరెడ్డి (శాసనసభ్యులు) శ్రీ ఇ. వేణుగోపాలరెడ్డి, బి సత్యనారాయణ (రిటైర్డ్ డివిజనల్ ఇంజనీరు), మదర్‌ఖాన్, ఎన్. సత్యనారాయణరావు పెండేకంటి వెంకటసుబ్బయ్యగారు.

వచ్చే ఏడాదికి కిందివారిని సంఘ కార్యకర్తలుగా ఎన్నుకున్నారు: శ్రీయుతులు మదర్‌ఖాన్ (ప్రెసిడెంటు), ఆర్. పులీరాం సింగ్ (ఉపాధ్యక్షుడు) ఎన్. సత్యనారాయణరావు (కార్యదర్శి), ఎన్. భీమన్న (సహాయ కార్యదర్శి), కె. వెంకటాచార్యులు (కోశాధిపతి) జిల్లా కొకరిచొప్పున కార్యవర్గసభ్యులు.

హిందీ పరీక్షలకు ప్రవేశ పత్రాలు

విజయవాడ, ఆగస్టు 8 — 1955 ఆగస్టు 21 ఆదివారం జరుగబోవు హిందీ ప్రారంభిక పరీక్షల (ప్రాథమిక, మధ్యమ, రాష్ట్రభాషల) ప్రవేశ పత్రాలు ఆయా కేంద్ర వ్యవస్థాపకుల వద్దకు పంపబడినవని, కనుక పరీక్షార్థులు వారి వద్దకు వెళ్ళి తమ ప్రవేశ పత్రాలను తెచ్చుకొనవచ్చునని ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచార సంఘం కార్యదర్శి శ్రీ ఉన్నవ రాజగోపాల కృష్ణయ్యగారు తెలియజేస్తున్నారు.

శ్రీ ప్రకాశం పంతులుగారు

మద్రాసు, ఆగస్టు 11 — శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నందున గతరాత్రి జనరల్ ఆసుపత్రిలో చేర్చబడినారు. డాక్టర్లు ప్రస్తుతం ఆయనను పరీక్షిస్తున్నారు. రాత్రి ఆయనకు బాగానే నిద్ర పట్టింది. ఆరోగ్యం మొత్తం మీద తృప్తికరంగానే వుంది.

స్క్వేర్ వర్డ్ డి-46

ముగింపు తేదీ పొడిగింపు

ఇండియాలోని కొన్ని ప్రాంతాలలో ఆగస్టు 13 వ తేదీన హర్తాళ్లు జరుగుతూ వుండడం దృష్ట్యా, స్క్వేర్ వర్డ్ డి-46 హ్యాండ్ డెలివరీ బాక్సులకు ముగింపు తేదీ-

16-8-55 మంగళవారం వరకు పొడిగించబడింది

ఈ మాసారంభం నుంచి
మా టెలిఫోన్ నెంబర్ **6668**
అని ప్రజలందరకు తెలుపుటకు సంతోసించుచున్నాము
మద్రాస్ సర్కిల్ పైప్ డీలర్సు అసోసియేషన్ లిమిటెడ్.,
1, రాష్ట్రపతి రోడ్, సికింద్రబాద్-దక్కన్.
దక్షిణ ఇండియాకు ఎస్. అండ్ ఎల్. పైప్సుకు సోల్ ఏజంట్లు
హెడ్ ఆఫీస్:
మద్రాసు
ఇతర కార్యాలయాలు:
బెంగుళూరు, విజయవాడ, కొచ్చిన్

ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల యందును సేల్సు డిపోలు గలవు.

శ్రేష్ఠమైనది—గ్యారంటీ గలది

రోజాపుష్పం
మార్కు
అగ్గిపెట్టెలనే
కొనండి.

తయారు చేయువారు:
1. పోప్ డి కింగ్ మాచ్ ఫ్యాక్టరీ, కోయిల్‌పట్టి.
2. సౌత్ ఇండియా మాచ్ ఫ్యాక్టరీ, కోయిల్‌పట్టి.



అవి యింక ఎంతమాత్రం బిరుసెక్కవు!



సూపర్ గమ్ డిప్డ్ టైర్‌నుంచి దారలు బయటికి లాగడం అసంభవం. ఈ దారం అరిగి విడిపోవు. ఆ తర్వాత టైరుబిగింగ పుస్తకుండా వారించడానికి గమ్ డిప్పింగ్ సమయంలోనే అదితరు బిరుసు కలిగివుండే సూక్ష్మితమైన ఏర్పాటును ఫైర్ స్టోన్ యిప్పుడు చేస్తోంది. తత్ఫలితంగానే మీ రవ్వకు ఉపయోగించి వుండనటి అతిబలిష్ఠమైన నిరుసైన టైరు రూపొందింది. మీ ట్రక్కులకు ఫైర్‌స్టోన్ సూపర్‌డ్ హెవీ డ్యూటీ టైర్లనుఅమర్చి, సురక్షితమైన చిరకాలపు మన్నిక సౌకర్యా లన్నిటిని పొందండి.

ఇంతకు మీరు ఫైర్‌స్టోన్ నుంచి ఆశించేది అదేగదా

Firestone

నేడే శ్రేష్ఠమైనది—రేపు ఇంకా శ్రేష్ఠతరం కాగలిగినది.

F54

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, ఆగస్టు 11—

అమ్మకం వస్తు	రు	అ	పై
సవరం చిల్లర ధర	61	14	0
పొట్లా బంగారం	95	14	0
మూపా బంగారం	94	6	0
వెండి పంది తులాలు	163	3	0
వెండి తులం 1-కి	1	11	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు) 108 112-0-0

వేరుసెనగనూనె బజారు ధర :—

3 ఎపి ఎస్. ఎ. రెడీ 216-0-0

పంచదార

బిటపురెపైన్ (2 కట్స్) 85-8-0 85-8-0

నైజామ్ (228 పౌనులు) 88, 86-8-0

సామర్లకోట (2 కట్స్) 85-10-0 85-12-0

ఆనుదెం 500 తిరువత్తూరు 170-0-0

పెలమ్ లోటస్, స్వాన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా) 14 8-0

కొబ్బరినూనె కొలంబో 47½ బౌండ

రాజా బ్రేండ్ 26 0-0

ఎం. ఎస్ బ్రేండ్ 26 4-0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్ ఆగస్టు 10 —

వేటి ఓపెనింగ్ — 33 67

వేటి క్లోజింగ్ — 33 57

1955 ఆగస్టు 12, శుక్రవారం

మన్మథనామ సంవత్సర

శ్రావణ బహుళ నవమి

నవమి పు॥ 2-14 గంటలవరకు

కృత్తిక పు॥ 8 54 గంటలవరకు

వర్జ్యం: రా॥ 11-47 నుంచి 1-16 గంటలవరకు

శ్రీకాకుళం ఏజెన్సీలో ప్రజల స్థితిగతులు

కర్నూలు, ఆగస్టు 10 1953 వ సంవత్సరంలో శ్రీకాకుళం ఏజెన్సీ పరిపాలనకు సంబంధించిన నివేదికను సమీక్షిస్తూ ఆ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులు సంతృప్తికరంగా వున్నాయని ఆంధ్ర ప్రభుత్వం ప్రకటించింది.

ప్రజావసరాలను గురించి తెలుసుకొనే నిమిత్తం ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం ఏజెంట్ తరచుగా పర్యటించడం అత్యవసరమని ఆంధ్ర ప్రభుత్వం సూచించింది.

చిత్తూరు పోస్టల్ డివిజన్

కర్నూలు, ఆగస్టు 10—చిత్తూరు, కడప జిల్లాలతో కొత్తగా ఏర్పాటైన చిత్తూరు పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫీసు ఆగస్టు 15 వ తేదీనుంచి చిత్తూరు పట్టణంలో పనిచేస్తుంది ఇంతవరకు ఈ ఆఫీసు నెల్లూరులో వుంటున్నది. ఈ డివిజన్ కు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ చిత్తూరు ఆఫీసు చిరునామాలో పై తేదీనుంచి జరగాలని ఆంధ్ర తంతి,తపాలాశాఖ డైరెక్టర్ పై దాక పత్రికాప్రకటన చేశారు.

మేనేజింగ్ ఏజన్సీల భవితవ్య నిర్ణయం

వాటి ప్రవర్తననుబట్టి 1960 నాటికి నిర్ణయం కాగలదని ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ ప్రకటన

లోక్ సభలో కంపెనీల బిల్లుపై చర్చ ప్రారంభం

(మన ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, ఆగ॥ 10—

ఆర్థికమంత్రి శ్రీ సి. డి. దేశముఖ్, నేడు లోక్ సభలో కంపెనీల బిల్లుపై జాయింటు సెలక్టు కమిటీ నివేదికను సభవారి చర్చకు ప్రతిపాదిస్తూ, మేనేజింగ్ ఏజెన్సీల భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం అనుసరించగల విధానం, వచ్చే అయిదు సంవత్సరాల లోను ఆ ఏజెన్సీల వాటి ప్రవర్తనపై హెచ్చుగా ఆధారపడి వుండగలదని స్పష్టంగా ప్రకటించారు.

మేనేజింగ్ ఏజన్సీలను వెంటనే రద్దు చేయాలని కాక, 1960 ఆగస్టు 15 తరువాత ఏయే పరిశ్రమలకు మేనేజింగ్ ఏజెంట్లు వుండరాదో నిర్ణయించి, ప్రకటించే అధికారం ఈ బిల్లు ద్వారా ప్రభుత్వానికి కలుగుతున్నది

కంపెనీల నిర్వాహకులకు చెల్లించే ప్రతిఫలం విషయంలో బిల్లు ఉద్దేశిస్తున్న నిబంధనను, చిక్కులు రాగల సందర్భాలలో సడలింపజేయడానికి ప్రభుత్వం యివ్వడుతున్నదని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు కంపెనీలకు లాభాలు వచ్చినప్పుడు నికర లాభంలో నూటికి 11 వంతులకు మించకుండాను, లాభాలు రానప్పుడు సాలుకు 50 వేల రూపాయలకు మించని ప్రతిఫలాన్ని మాత్రమే కంపెనీల నిర్వాహకులు తీసుకోవాలని జాయింటుసెలక్టు కమిటీవారు సిఫారసుచేశారు

ఈ విధంగా ప్రతిఫలాన్ని నిర్ణయించడం జరిగినప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలను నడపడానికి అర్హులైన వారిని ఆకర్షించడం చాలా కష్టం కాగలదని పారిశ్రామిక వర్గాలు విమర్శిస్తున్నవి ఈ విమర్శ గురించి శ్రీ దేశముఖ్ ప్రస్తావిస్తూ "వాస్తవికమైన చిక్కులను" తొలగించడానికి అనువగు సవరణను ఈ బిల్లుకు తాను ప్రతిపాదించగలనని సూచించారు

మేనేజింగ్ ఏజన్సీల పద్ధతిని గురించి జాయింటు సెలక్టు కమిటీ వారు ప్రకటించిన అభిప్రాయాలను ఆర్థికమంత్రి గట్టిగా సమర్థిస్తూ బిల్లులో యిందుకు సంబంధించివున్న సూచనలు "వర్తమాన వాస్తవిక దృక్పథతో కూడినవి దేశంలోని నేటి పరిస్థితులకు అనుగుణమైనవి" అని ప్రకటించారు.

కంపెనీలబిల్లు మొత్తం లక్ష్యాలను గురించి ఆర్థికమంత్రి ప్రస్తావిస్తూ "ప్రయివేటు రంగానికి అలంకరణ ప్రాయంగా సంకెళ్లు వేయాలన్న సంకల్పంలేదని అన్నారు: ఇంకా చెప్పాలంటే, ప్రయివేటు పరిశ్రమలలో శాంతి భద్రతలను కాపాడి. అవి చక్కగా, సౌష్ఠవమైన పద్ధతిలో అభివృద్ధి చెందేటట్టు చూడడమే ప్రభుత్వోద్దేశమని తెలియజేశారు.

గవర్నమెంటు కంపెనీల జమాఖర్చులను ఆడిట్ చేసే విషయంలో ఆడిటరు జనరలుకు పూర్తి అధికారాలను కలిగించడానికి వీలుగా తాను తగిన సవరణలను ప్రతిపాదించ గలనని కూడా ఆర్థికమంత్రి తెలియజేశారు గవర్నమెంటు కంపెనీల ఆడిట్ రిపోర్టులు పార్లమెంటుకు కూడా అందుబాటు కాగలవని తెలియజేశారు

ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ తన ప్రసంగం ప్రారంభంలో కంపెనీ చట్టం సంస్కరణకు గత తొమ్మిది సంవత్సరాలుగా జరిగిన ప్రయత్నాలను వివరిస్తూ 1936 లో కంపెనీ చట్టాన్ని సమగ్రంగా రూపొందించారని, ఇంతలో ద్వితీయ ప్రపంచయుద్ధం వచ్చి పరిస్థితులను మార్చి వేసిందని, 1945 నాటికి దేశంలో వర్తక వాణిజ్య అభివృద్ధి విపరీతంగా జరగడంతో 1946 నుంచి కంపెనీ చట్టం సంస్కరణకు ప్రయత్నాలు జరుగుతున్నందున త్వరపడి కంపెనీల చట్టాన్ని సవరిస్తున్నారనడానికి ఆధారంలేదని చెప్పారు ప్రయివేటు పరిశ్రమలలోని పెట్టుబడులకు తగిన రక్షణలను కలిగించాలనే లక్ష్యంతో జాయింటు సెలక్టు కమిటీవారు తమ సూచనలను రూపొందించారని అన్నారు బిల్లులోని దాదాపు 649 క్లాజులలోను దాదాపు 170 క్లాజులకు మాత్రమే తగిన సవరణలు సెలక్టు కమిటీవారు సూచించారు కనుక, బిల్లు నూటికి 70 పాళ్ల యథాతథంగానే వున్నదని తెలియజేశారు. సెలక్టు కమిటీవారు ఉద్దేశించిన సవరణలలో కూడా 100 క్లాజులకు సంబంధించినవే ముఖ్యమైనవని, వానిలో 40 క్లాజుల సవరణలు మాత్రమే ప్రధానమైన విధానాలకు సంబంధించి వున్నవని కూడా చెప్పారు.

మార్పుల సారాంశం

సెలక్టు కమిటీ ఉద్దేశించిన మార్పులను గురించి ఆర్థికమంత్రి వివరిస్తూ, కంపెనీలను ఏర్పాటు చేయడం, వాటి వాటా ధనాన్ని సేకరించడానికి సంబంధించిన క్లాజులలో ఒకే ఒక ప్రధాన మార్పు జరిగిందని అన్నారు వోటింగ్ హక్కులు రకరకాలుగా వుండేటట్టు ప్రత్యేక సందర్భాలలో వాటాలు జారీ చేయడానికి సమ్మతించే అధికారం కేంద్రానికి వుండాలని, అసలు బిల్లులో సూచించారు. అలాంటి అధికారం వుండవలసిన అవసరం లేదని యిప్పుడు సెలక్టు కమిటీవారు సూచించారు

కంపెనీల నిర్వహణ, కంపెనీల మీటింగుల విషయంలో సెలక్టు కమిటీవారు చేసిన సూచనలన్నీ మూలంగా చెప్పాలంటే వాటాదార్ల హక్కులను పెంచడానికి ఉద్దేశించినవే అయితే యిలా పెంచిన హక్కులు కూడా అతి హెచ్చుగాలేవు

కంపెనీల అక్కౌంట్సు దర్యాప్తులకు సంబంధించిన క్లాజులలో కూడా ప్రధానమైన మార్పు ఒక్కటే భవిష్యత్తులో కంపెనీల బట్టుకేంద ఏ ఒక్క కంపెనిని ఇన్ స్పెక్టర్ గా నియమించరాదని, ఈ ఇన్ స్పెక్టర్లకు వుండే అధికారాలు కేంద్ర ప్రభుత్వం అనుమతితో మాత్రమే అమలు జరగాలన్నది ఈ సవరణ సారాంశంగావుంది

కంపెనీల డైరెక్టరు, మేనేజింగ్ ఏజెంట్ల విషయంలోనే సెలక్టు కమిటీవారు ముఖ్యమైన మార్పులు చేశారు. ప్రతికంపెనీకూడా, తన నిబంధనలలో, పబ్లిక్ కంపెనీలోకాని లేదా దానికి అనుబంధంగావుండే ప్రయివేటు కంపెనీలోకాని డైరెక్టర్లుగా వుండేవారిలో మూడింట రెండువంతులకు తగ్గకుండా (ప్రాదేశిక విస్తృత (ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్) పైన పోల్చుకు ఎన్నిక కావచ్చునని స్పష్టంగా పేర్కొనవచ్చు కంపెనీలు తమకు సముచితమని తోచిన రీతిని డైరెక్టర్లను ఎన్నుకొనే హక్కులలో జోక్యం కలిగించుకొనేదేమీ బిల్లులోలేదు అయితే ఈ ఏర్పాటువాడా చాలామందికి నచ్చలేదు, ఏమైనప్పటికీ రాజకీయసంస్థల ఏర్పాటుకు ఆమోదించిన, అనుసరిస్తున్న ప్రజాస్వామ్య పద్ధతినే పారిశ్రామిక సంస్థల నిర్వహణకుకూడా అనుసరించడాన్ని కాదనడంలో అర్థంలేదని ఆర్థికమంత్రి చెప్పారు.

ఏ కంపెనీకో అయినా డైరెక్టర్ల బోర్డుకు ఇద్దరికి మించకుండా, డైరెక్టర్లను నియమించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి యిస్తున్న కొత్త క్లాజులను కూడా సెలక్టు కమిటీవారు చేర్చారు ఇలా నియమించబడే డైరెక్టరు, ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతిలో మూడేసి సంవత్సరాలు మాత్రమే కంపెనీ డైరెక్టరుగా వుంటారు అయితే కంపెనీలో పదింట ఒక వంతు వోటింగ్ హక్కు కలిగిన వాటాదార్లు ప్రభుత్వానికి ఈ విషయమై అర్జీ పెట్టుకున్నప్పుడు, ఆ కంపెని వ్యవహారాలను గురించి ప్రభుత్వానికి సంతృప్తి కలిగినప్పుడు మాత్రమే యిలా ప్రభుత్వం యిద్దరు డైరెక్టర్లను నియమిస్తుంది. సెలక్టు కమిటీవారు చేర్చిన ఈ కొత్త క్లాజులు కంపెనీ చట్టం ప్రధాన లక్ష్యాలకు అనుగుణమైనవే కాని విరుద్ధమైనవి ఎంతమాత్రం కాదని శ్రీ దేశముఖ్ సమర్థించారు.

కంపెనీలకు లాభాలు వచ్చినప్పుడు, నికర లాభంలో నూటికి 11 వంతులు మాత్రమే కంపెనీ నిర్వాహకులకు ప్రతిఫలంగా చెందాలని, లాభాలు రానప్పుడు సాలుకు 50 వేల రూపాయలు మాత్రమే ప్రతిఫలం తీసుకోవాలని సెలక్టు కమిటీవారు కొత్త క్లాజులు చేర్చారు ఒకరికిమించిన డైరెక్టర్లు వున్నప్పుడు, కొత్తకంపెనీల ఆరంభదశలోను ఈ క్లాజులవల్ల రాగల చిక్కులుండే మాట నిజమేనని ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ అంగీకరించారు పారిశ్రామికాభివృద్ధి పరిశ్రమల నిర్వహణకు తెలివిగలవారిని ఆకర్షించడం దేశంలో తగురీతిని ఆదాయాలు పెరగడ దృష్ట్యా ఈ విషయాన్ని ఆలోచించి, అవసరమైన సవరణలను తాను ప్రతిపాదించగలనని కూడా తెలియజేశారు

మేనేజింగ్ ఏజన్సీలు

మేనేజింగ్ ఏజన్సీల భవితవ్యాన్ని గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావిస్తూ, సెలక్టు కమిటీ వారు అనుసరించిన వైఖరి దేశంలోని పరిస్థితులను బట్టి సమంజసమైనదని అన్నారు. కొత్త కంపెనీల చట్టం ప్రకారం 1960 వరకు జాయింటు స్టాక్ కంపెనీలు ప్రవర్తించే తీరునుబట్టి, మేనేజింగ్ ఏజన్సీల భవితవ్యాన్ని గురించి తగు నిర్ణయాన్ని చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు కనక ఇప్పుడున్న మేనేజింగ్ ఏజన్సీలను రద్దు చేయడం లేదా ఇకనుంచి మేనేజింగ్ ఏజన్సీలకు అవకాశమివ్వకపోవడమనేది ఈ బిల్లులో లేదని అన్నారు. కాగా నిర్ణీతమైన తేదీ నుంచి ఫలానా పరిశ్రమకు మేనేజింగ్ ఏజెంట్లు వుండరాదని ప్రకటించే అధికారం మాత్రం ప్రభుత్వానికి కలదని అన్నారు ఈ అధికారం ప్రభుత్వం పొందుతున్నదనే కారణాన స్టాకి మార్కెట్లో రేట్లు తగ్గలేదు. కనక భవిష్యత్తుపై ప్రయివేటు పెట్టుబడిదారులకు నమ్మకం కలదనే దృశ్యపడుతున్నట్టు ఆర్థికమంత్రి అన్నారు. పోతే ఏ ఒక్కరూ పది కంపెనీలకు మించి మేనేజింగ్ ఏజెంటుగా వుండరాదనే దానిలో కొత్తఏమీ లేదని, 1951 నాటి సవరణ చట్టంలో తాత్కాలికంగా జరిగిన ఏర్పాటునే శాశ్వతమైనదిగా చేస్తున్నారని అన్నారు.

కంపెనీల కార్యదర్శులు, కోశాధిపతులను గురించి జరిగిన ఏర్పాట్లను వివరిస్తూ ఇందులో కూడా కొత్త ఏమీ లేదని అన్నారు. సమష్టిగా కంపెనీల నిర్వహణకు ఏర్పాట్లు జరగాలన్నదే దీని ప్రధానోద్దేశమని అన్నారు కొన్ని మేనేజింగ్ ఏజన్సీలకు, బ్యాంకీలకు, భీమా కంపెనీలకు చిరకాలమైన సంబంధాలు వున్న కారణాన, కేవలం కొన్ని మేనేజింగ్ కంపెనీలలోనే ఆర్థిక సంబంధమైన అధికారం కేంద్రీకరింపబడకుండా చూడాలని సెలక్టు కమిటీవారు భావించారని అన్నారు. అదీకాక 1960 నాటికి మేనేజింగ్ ఏజెన్సీలు అనేవి రద్దుకావడం, లేదా అమలులో లేకుండా పోవడంవల్ల ఏర్పడగల పరిస్థితులను తట్టుకొనడానికిగాను కార్యదర్శులు కోశాధిపతులు పద్ధతిని సెలక్టు కమిటీవారు సూచించారని వివరించారు మేనేజింగ్ ఏజెన్సీలకు వుండే ఆర్థిక సంబంధమైన సర్వాధికారాలు వీరికి వుండవని చెప్పారు

గవర్నమెంటు కంపెనీల విషయంలో పరి-

క్రీడాలోకం

ఇండియాకు ప్రపంచ హాకీ ఛాంపియన్ షిప్

వార్సా పోటీలలో ప్రథమ స్థానం

వార్సా, ఆగస్టు 10— ప్రపంచ యువజనోత్సవం సందర్భంలో ఇక్కడ జరుపబడిన హాకీ పోటీలలో ఇండియా ఛాంపియన్ షిప్ సాధించింది

నేడు జరిగిన ఆఖరు పోటీలో ప్రపంచ ఛాంపియనులైన ఇండియనులు పోలిష్ టీమును 4—0 గోలులతో ఓడించారు.

న్యూజిలెండ్ లో

వెలింగన్, ఆగస్టు 10— న్యూజిలెండ్ లో పర్యటిస్తున్న ఢిల్లీ వాండరర్స్ హాకీ టీము నేడు లెవిన్ లో హోరోవెనూవా టీముపై 7-0 గోలులతో విజయం సాధించింది.

గురుచరన్ సింగ్, నరేష్ చందర్ లు చెరి రెండు గోలులు, జెటిలీ, గురుదాస్ సురాజ్ ఇలాహీలు తలా ఒక గోలు కొట్టారు.

చెన్నపురిలో

మద్రాసు, ఆగస్టు 11— నిన్న సాయంకాలం నావిక ఆర్ట్సు కాలేజీ గ్రౌండ్ లో సదరన్ రైల్వే, ముస్లిం జిమ్ ఖానా జట్లులకు జరిగిన హాకీపోటీలో రైల్వేజట్టుకు 2-1 గోలులతో విజయం సిద్ధించింది.

ఇంతకుముందు జరిగిన ఒక పోటీలో సిటీ పోలీసు రిక్రియేషన్ క్లబ్, స్పెషల్ ఆర్మ్ డ్ పోలీసు జట్లు సమ ఉజ్జీ అయినవి ఎటూ ఒక్క గోలూ కాలేదు.

చెన్నపురి మొదటి డివిజన్ లీగ్ హాకీ టోర్నమెంటు సందర్భంగా ఈ పోటీలు జరిగినవి

35 నిమిషాలలో 5 మైళ్ళ నడక

ప్రపంచ రికార్డు అధిగమనం

స్టాకహోమ్ ఆగస్టు 10—కార్ల్ హిండ్ గూర్ నిన్న ఇక్కడ ఐదుమైళ్ళ దూరాన్ని 35 నిమిషాలలో నడచి కొత్త ప్రపంచ రికార్డును స్థాపించాడు. ఈయన గత అక్టోబర్ లో ఈ దూరాన్ని 34 నిమిషాల 24 8 సెకండులలోనే నడిచాడు కాని ఆ రికార్డు యింకా గుర్తించబడలేదు.

ఇంతవరకు ప్రపంచ రికార్డు 35 నిమిషాల 15 సెకండులు రోలాండ్ హార్డీ అనే బ్రిటిషర్ 1952 మేలో ఈ రికార్డు సాధించాడు.

ఐ. ఎఫ్. ఏ. షీల్డ్ ఫుట్ బాల్ పోటీలు

40 టీములు పాల్గొంటవట

కలకత్తా, ఆగస్టు 10- ఈ యేటి ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్ (ఐ ఎఫ్ ఏ) ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 40 టీములు పాల్గొంటున్నవి వీటిలో 19 బైటి ప్రాంతాలకు చెందినవి. ఇందులో రెండు పాకిస్తాన్ కు సంబంధించినవి.

నేడు ప్రకటించబడిన 40 టీముల తుది పేర్ల జాబితాలో ఆంధ్ర ఫుట్ బాల్ అసోసియేషన్ లేదు.

మితమైన ఏర్పాట్లను మాత్రమే సెలక్టు కమిటీ వారు ఈ బిల్లులో సూచించారని, పోగా ఆయా సందర్భాలనుబట్టి రకరకాల కంపెనీలకు అవసరమైన నిబంధనలు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి యిచ్చారని, ఆ నిబంధనలను కూడా పార్లమెంటుకు ప్రభుత్వం అందజేయగలదని అన్నారు పోతే గవర్నమెంటు కంపెనీల జమా ఖర్చులను ఆడిట్ చేయడంలో ఆడిటర్ జనరల్ కు హెచ్చు అధికారాలు యిచ్చే సవరణలను తాను ప్రతిపాదించ గలనని, ఆ ఆడిట్ రిపోర్టులు సభవారికి కూడా అందుబాటు కాగలవని అన్నారు.

కంపెనీల చట్టాన్ని అమలు జరపడానికి స్వతంత్రమైన సంస్థను ఏర్పాటు చేయడంలో గల చిక్కులను వివరిస్తూ సెలక్టు కమిటీవారు సూచించిన విధంగా ప్రభుత్వంలో ఒక మంత్రి కింద తగు శాఖను ఏర్పాటు చేయడమే సమంజసీయమని అన్నారు ఇందుకుగాను ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా అప్పుడే తగిన ఏర్పాట్లు కూడా చేశారని వివరించారు పోతే బ్యాంకీలు, భీమా కంపెనీలను, రిజర్వు బ్యాంకీ, ఇన్సూరెన్సు కంట్రోలరు ద్వారా క్రమబద్ధం చేయడమే ప్రస్తుతానికి సరిపోగలదని అన్నారు

కంపెనీల చట్టం అమలు జరపడానికి ఏర్పాటుచేస్తున్న కొత్త ప్రభుత్వ శాఖకు సలహా చెప్పడానికి చట్టరీత్యా ఒక కమిషన్ను మాత్రమేకాక అనేకరకాల సాంకేతికమైన సలహా సంఘాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం చిత్తం వచ్చినట్టు అధికారాలను చెలాయిస్తున్నదనే విమర్శలకు ఈ సలహా సంఘాల ఏర్పాటు తగిన సమాధానం కాగలదని అన్నారు.

కంపెనీ శాసనాలకు అంతం అనేది వుండదని, దేశంలోని మార్పులకు అనువైన రీతిని ఎప్పటికప్పుడు కొత్త ఏర్పాట్లు చేసుకొనక తప్పదని కూడా ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ చివరకు అన్నారు.

ఆర్థికమంత్రి ప్రసంగం తరువాత మద్రాసు ప్రజా-సోషలిస్టు సభ్యుడు శ్రీ కె యం వలదరన్ ఈ బిల్లును పరిశీలించిన జాయింటు సెలక్టు కమిటీవారు ప్రభుత్వం పలుకుబడికి లొంగినందున, బిల్లును మరొక సెలక్టుకమిటీ

(మిగతా 2 వ పేజీలో)





Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

13-8-55

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 189
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శనివారం
13-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

విజయవాడలో ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయం

కర్నూలు, ఆగస్టు 12—త్వరలో ఏర్పాటు చేయబడనున్న ఆంధ్ర ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం విజయవాడలో నెలకొల్పబడనున్నదని తెలుస్తున్నది. ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించడానికి పథకం తయారుచేయడం నిమిత్తం నియమించబడిన ఇండియా ఇంపీరియల్ బ్యాంకి మాజీ ఉద్యోగి శ్రీ సుందరరాఘవన్ ప్రస్తుతం మద్రాసులోవున్న ఆంధ్ర ప్రభుత్వం పరిశ్రమశాఖ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. విజయవాడలో కార్పొరేషన్ కార్యాలయానికి తగిన భవనం ఏర్పాటు చేయబడుతున్నది.

కర్నూలులో ఉద్యోగులకు మరొక 500 గృహాల నిర్మాణం

50 లక్షల రూపాయలు ఆర్థిక ఉపసంఘంచే మంజూరు

గ్రామ పరిశ్రముల అభివృద్ధికి కేంద్రం సహాయం

ఆంధ్రకు 27,925 విరాళం, 20,000 ఋణం

న్యూఢిల్లీ, ఆగస్టు 12—గ్రామ పరిశ్రమల అభివృద్ధికి భారత అఖిల ఖాదీ, గ్రామ పరిశ్రమల అభివృద్ధి సంస్థకు ఆంధ్ర, మైసూరు, పంజాబు రాష్ట్రాలకు 10 లక్షల రూపాయల గ్రాంటును, 6 లక్షల రూపాయల ఋణాన్ని భారత ప్రభుత్వం మంజూరు చేసింది.

గ్రామ పరిశ్రమల అభివృద్ధి సంస్థకు 4,75,000 రూపాయలు, 15,000 రూపాయల ఋణం క్రింద 3,75,000 లు గ్రాంటు క్రింద గ్రామాల్లో తోళ్ళ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి మంజూరు చేయబడినవి. ఆ మొత్తం సహకార సంఘాలకు, సమోదైన సంస్థలకు ఇవ్వబడుతుంది.

గ్రామ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి, సమిష్టి ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పడానికి, వాటి కవసరమైన పరికరాలను సమకూర్చడానికి రు 2,22,000 లు గ్రాంటు రు 93,100 లు ఋణం మంజూరు చేయబడినవి. ఈ వర్తమాన ఆర్థిక సంవత్సరంలో దంపుడు బియ్యపు పరిశ్రమను అభివృద్ధి చేయడానికి రు 1,50,000 లు అఖిల భారత సంస్థకు మంజూరు చేయబడినవి.

ఆంధ్రరాష్ట్రానికి రు 27,925 లు రెడు గ్రాంటుల క్రింద 20,000 లు ఋణం క్రింద మంజూరు చేయబడినవి. గ్రామ ప్రాంత ... పరిశ్రమకు అభివృద్ధి చేయడానికి పై ఋణం వినియోగించబడుతుంది. గ్రాంటుల క్రింద ఇవ్వబడిన మొత్తంలో రు 18,425 లు గ్రామాలలో కుమ్మరి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి, మిగిలినది దంపుడు బియ్యం పరిశ్రమకు వినియోగించబడుతుంది.

పంజాబ్‌కు రు 1,08,760 లు గ్రాంటు, మైసూరుకు రు 8,850 లు గ్రాంటు, రు 2,000 లు ఋణం మంజూరు చేయబడినవి.

పాక్-అఫ్ఘన్ వివాదం

ఇంకా పరిష్కారం కాలేదని కాబూల్ ప్రతినిధి ప్రకటన

పెషావర్, ఆగస్టు 12—అఫ్ఘనిస్థాన్‌లోని పాకిస్థాన్ రాయబారి, అఫ్ఘన్ విదేశాంగ మంత్రి జరిపిన సంప్రతింపుల ఫలితంగా పాక్-అఫ్ఘన్ వివాదం పరిష్కారమైందని పాకిస్థాన్ రేడియో ప్రసారం చేసిన వార్తను అఫ్ఘన్ విదేశాంగశాఖ నేడు ఖండించింది.

పాకిస్థాన్ ప్రతికూల ప్రచారం అఫ్ఘనిస్థాన్‌కు కూడా ఇష్టం లేదని, కాని పఖూన్‌ల స్వాతంత్ర్యం, లక్ష్యం వీటికి సంబంధించి సంతవరకు పాకిస్థాన్ రేడియో ప్రసారం చేసిన వార్త సరైంది కాదని అఫ్ఘన్ విదేశాంగశాఖ ప్రతినిధి అన్నారు.

పాకిస్థాన్ రాయబారి, అఫ్ఘన్ విదేశాంగ మంత్రి కాబూల్, పెషావర్‌లలో పతాకాలకు జరిగిన అవమానాన్ని గురించి చర్చించారని కాని రాజకీయ సమస్యలపై తుది ఒడంబడిక జరగలేదని ఆయన అన్నారు.

300 ఇళ్ల కట్టడం పని వెంటనే ప్రారంభం

కర్నూలు, ఆగస్టు 12—

ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలలోని ఉద్యోగులు నివసించడానికిగాను మూడవ జట్టులో 500 ఇళ్లను కర్నూలులో నిర్మించడానికి మంత్రివర్గం తాలూకు ఆర్థిక ఉపసంఘం నేడు మంజూరు చేసింది.

ఈ ఇళ్ళను కట్టడానికి 50 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేయబడింది. ఈ 500 ఇళ్ళలోను "ఎ", "బి", "సి" రకాలకు చెందిన 300 ఇళ్ళ నిర్మాణ వెంటనే ప్రారంభించబడుతుంది. "ఎ" రకం ఇళ్ళు జవానులకు, "బి" రకం ఇళ్ళు గుమాస్తాలకు, టైపిస్టులకు, "సి" రకం ఇళ్లు నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు ఉద్దేశించబడినవి.

జూనియర్ గెజిటెడ్ ఆఫీసర్లకు "డి" రకం, సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్లకు "ఇ" రకం ఇళ్లుకూడా మూడవ జట్టులో చేర్చబడినవి. అయితే వీటి నిర్మాణం తర్వాత ప్రారంభించబడగలదు.

గత నవంబరులో ప్రకాశం మంత్రివర్గం ప్రభుత్వాధికారం నుంచి తొలగిపోయేముందు రెండవజట్టు గృహాల నిర్మాణాన్ని మంజూరు చేసిన సంగతి పాఠకులకు విదితమే.

నల్లగొండ చెరువుకు 60 వేలు మంజూరు

కర్నూలు, ఆగస్టు 12—నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకాలోని నల్లగొండ చెరువును మరమ్మత్తులు చేసి, దాని నభివృద్ధిపరచడానికిగాను ఆంధ్ర మంత్రివర్గం తాలూకు ఆర్థిక ఉపసంఘం 60,000 రూపాయలను నేడు మంజూరు చేసింది.

ఆసియా దేశాలకు విస్తృత ప్రాతినిధ్యంతో కొరియాపై మరొక సమావేశం

—పెకింగ్ ప్రభుత్వం ప్రతిపాదన

లండన్, ఆగస్టు 11—

కొరియా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ఆసియా దేశాలకు విస్తృత ప్రాతినిధ్యంతో కొత్తగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా చైనీస్ రిపబ్లిక్ నేడు కొరియాలోని మిత్రరాజ్యసమితి పక్షాన్ని కోరింది.

పెకింగ్‌లోని చైనీస్ విదేశాంగ కార్యాలయం ఈ సందర్భంలో ఒక ప్రకటనచేస్తూ, దక్షిణ కొరియాలో ఇటీవల శాంతికి భంగకరంగా సమితి తటస్థ రాజ్యాల యుద్ధ విరమణ పర్యవేక్షక సంఘానికి వ్యతిరేకంగా విరసన ప్రదర్శనాలు, దౌర్జన్య కాండలు జరుపబడు తున్నందుకు దక్షిణ కొరియన్ ప్రభుత్వాన్ని విరసించింది.

నేడు పెకింగ్ రేడియో బ్రాడ్‌కాస్ చేసిన ఈ ప్రకటనలో పర్యవేక్షక సంఘానికి తాను పంపిన అల్టిమేటంను పురస్కరించుకొని సింగ్మన్ రీ ఎట్టి వ్యతిరేక చర్య తీసుకొనకుండా దానిని నివారించవలసిన పూర్తి బాధ్యత అమెరికాదే నని హెచ్చరించబడింది.

ఈ ప్రకటనలోని వివరాలను "న్యూ చైనా న్యూస్ ఏజెన్సీ" ఇంకా క్రింది విధంగా పేర్కొన్నది:

కొరియా యుద్ధ విరమణ ఒడంబడికకు విఘాతం కలిగించడానికి గాని, తటస్థ రాజ్యాల యుద్ధ విరమణ పర్యవేక్షక సంఘాన్ని బెదిరించడానికిగాని ఉద్దేశించబడిన ఎట్టి చర్యలు అనుమతించబడరాదని చైనీస్ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.

దక్షిణ కొరియాలోని తటస్థ రాజ్యాల యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘం సిబ్బంది రక్షణ బాధ్యతను, యుద్ధవిరమణ ఒడంబడిక ప్రకారం దానిపై సమితి నైతిక ప్రధాన కార్యాలయం తరపున సంతకం పెట్టిన అమెరికా పూర్తిగా వహించవలసి వున్నది.

కొరియాలోని సమితి నైతిక ప్రధాన కార్యాలయం స్వీకరించిన బాధ్యతల నన్నింటినీ ఆ కార్యాలయం సక్రమంగా నిర్వర్తించేటట్లు చూడవలసిన బాధ్యత కొరియాలో సమితి తరపున పోరాడిన అన్ని రాజ్యాల ప్రభుత్వాలపైన పూర్తిగా వున్నది.

కొరియా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ఆసియా దేశాలకు విస్తృత ప్రాతినిధ్యంతో, కొరియాలో సమితి తరపున పోరాడిన రాజ్యాలు కొత్తగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.

కొరియాలో యుద్ధవిరమణ ఒడంబడికకు ఏవిధంగాను కూడా విఘాతం కలగనివ్వకుండా దానిని ఉభయపక్షాలు కూడా అక్షరాల పాలించాలి.

ఉత్తర కొరియా ప్రకటన

కొరియా సమస్య శాంతియుత పరిష్కారానికై ఆ సమస్యకు సంబంధించిన రాజ్యాలతో ఆసియా దేశాలకు విస్తృతమైన ప్రాతినిధ్యంతో కొత్తగా ఒక తూర్పు ఆసియా సమావేశం ఏర్పాటు చేయబడాలని స్పష్టం చేస్తూ, ఉత్తర కొరియన్ విదేశాంగ కార్యాలయంకూడా చైనీస్ విదేశాంగ కార్యాలయం వలెనే ఒక ప్రకటన చేసినట్లు "న్యూ చైనా న్యూస్ ఏజెన్సీ" నేడు వెల్లడి చేసింది.

దక్షిణ కొరియాలో ఇటీవల తటస్థరాజ్యాల యుద్ధ విరమణ పర్యవేక్షక సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న విరసన ప్రదర్శనాలను ఖండిస్తూ ఈ ప్రకటన ఇట్టి ప్రదర్శనాలు జరగకుండా చేయవలసిన బాధ్యత ఆ సంఘం సిబ్బందికి రక్షణ నివ్వవలసిన బాధ్యత పూర్తిగా అమెరికాదేనని హెచ్చరించింది.

ఇటులోగా, కొరియన్ ప్రజలు తమ స్వయం నిర్ణయాధికారాన్ని వ్యక్తించేస్తూ జరుపుతున్న విరసన ప్రదర్శనాలను విషేధించే హక్కు తనకు లేదని తెల్పుతూ నేడు దక్షిణ కొరియన్ ప్రభుత్వం సోల్ నుంచి ఒక ప్రకటన చేసింది.

ఇండియాతో సహకారానికి పాక్ కొత్త ప్రధాని ఆతురత

కాశ్మీర్ సమస్యా పరిష్కారం అతి ముఖ్యమని చౌధురీ అలీ తొలి రేడియో ప్రసంగం

11 మంది సభ్యులతో మిశ్రమ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం

కరాచీ ఆగస్టు 11—

పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రి చౌధురీ మహమ్మద్ అలీ ప్రధాని పదవిని స్వీకరించిన వెంటనే తొలిసారిగా పాకిస్థాన్ రేడియోలో ప్రసంగిస్తూ, భారత ఉపఖండంలో ఆర్థికాభివృద్ధి, రాజకీయ స్థిరత్వం ఏర్పాడాలంటే ఇండియా, పాకిస్థాన్‌లు సహకరించక తప్పదని అన్నాడు.

కాశ్మీర్ వివాద పరిష్కారం దేశాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని చౌధురీ అలీ అన్నాడు.

యావత్పరిశ్రమంద క్షేమానికి, ముఖ్యంగా ఇండియా, పాకిస్థాన్‌ల క్షేమానికి కాశ్మీర్ సమస్య సత్వర పరిష్కారం అవసరమని చౌధురీ అలీ అన్నాడు.

40 లక్షల కాశ్మీరీలకు గల స్వయం నిర్ణయాధికారం కాలపరిమితిలేకుండా విరాకరిస్తూవుండడ ఉచితం కాదని అన్నాడు.

ఈ వివాదం ఎంత త్వరలో పరిష్కారమైతే అంత త్వరలో ఇండియా, పాకిస్థాన్ సంబంధాలు ద్వయాలు స్నేహపూర్వకంగాను, సుదృఢంగాను వుండగలవని అన్నారు.

పాకిస్థాన్ విదేశాంగ విధానాన్ని ఆయన ప్రస్తావించి, అంతర్జాతీయ శాంతే దాని లక్ష్యమన్నాడు.

మిశ్రమ మంత్రివర్గ నిర్మాణాన్ని ఆయన ప్రస్తావించి, అవామీలీగ్ మంత్రివర్గంలో చేరకూడదనే నిర్ణయం చేసుకున్నందుకు విచారం ప్రకటించాడు. దేశంలోని ఇప్పటి పరిస్థితులలో అన్ని రాజకీయ పక్షాల సహకారం గల జాతీయ ప్రభుత్వం అవసరమని అంటూ, అవామీలీగ్ తర్వాత మంత్రివర్గంలో చేరడానికి అవకాశం కల్పించుకుంటుందని ఆశిస్తున్నానని అన్నాడు. దేశాన్ని ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారంలో అవామీలీగ్, దాని నాయకుడు సుహ్రవర్దీ సహకరిస్తారనే దృఢవిశ్వాసం తనకు కలదన్నాడు.

తొమ్మిదిమంది మంత్రులతోను, ఇద్దరు ఉపమంత్రులు (మినిస్టర్స్ ఆఫ్ స్టేట్)తోను నేడు ఏర్పడిన మంత్రివర్గం తర్వాత విస్తరించబడుతుందని అన్నాడు.

జనరల్ ఎన్నికలు త్వరలో జరగడానికి వీలుగా సాధ్యమైనంత త్వరలో నూతన రాజ్యాంగం రూపొందించడం మంత్రివర్గ సత్వర కార్యక్రమమని అన్నాడు.

ఆర్థిక, సాంఘిక రంగాలలో మనవిజయాలు సాధించబడినాయని, కాని ఇంకా సాధించవలసింది చాలా వుందన్నాడు.

పెక్కు దశాబ్దాలుగా ఉపేక్షించబడిన తూర్పు బెంగాలీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నాడు.

తూర్పు బెంగాల్ వరదబాధితుల సహాయార్థం 25 లక్షల రూపాయలు మంజూరు చేయబడిందని ప్రధాని ప్రకటించాడు. సాధ్యమైనంత త్వరలో తూర్పు బెంగాల్ వెళ్ళి వరదబాధితుల పరిస్థితిని తెలుసుకుంటానని హామీ యిచ్చాడు.

పాక్ ప్రజలు ఐకమత్యంగా వుండాలని ఆయన కోరాడు. రాజకీయపక్షాలన్నీ ప్రభుత్వంతో సహకరించాలని అభ్యర్థించాడు.

నూతన మంత్రివర్గం

నేడు సాయంకాలం చౌధురీ అలీ ప్రధానిగా పదకొండు మంది సభ్యులతో నూతన మంత్రివర్గం గవర్నర్-జనరల్ భవనంలో ప్రమాణస్వీకారం చేసింది. ఈ మిశ్రమ మంత్రివర్గంలో ఆరుగురు ముస్లిం లీగ్‌వారు, ఐదుగురు యునైటెడ్ ఫ్రంట్‌వారు వున్నారు.

ముస్లింలీగ్ సభ్యులు వీరు:

చౌధురీ మహమ్మద్ అలీ: ప్రధాని; డాక్టర్ ఖాన్‌సాహెబ్ (మాజీ రహదారి శాఖామంత్రి), హబీబ్ ఇబ్రహీం రహమతుల్లా (మాజీ ఆర్థికశాఖామంత్రి), సైయద్ ఆబిద్ హుస్సేన్ (మాజీ విద్యాశాఖామంత్రి), పీర్ అలీ మహమ్మద్ రషీద్ (సింధ్ ప్రభుత్వం మాజీ రెవెన్యూ శాఖామంత్రి), సర్దార్ అమీర్ ఆజంఖాన్ (పునరావాసశాఖ మాజీ స్టేట్ మంత్రి)

యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు వీరు:— ఎ. కె. ఫజ్ఉల్‌హక్ (యునైటెడ్ ఫ్రంట్ పార్టీ నాయకుడు), కామినీకుమార్ దత్త (కాంగ్రెస్), యూసఫ్ రహమాన్, మహమ్మద్ నూరుల్ హక్ చౌధురీ

మంత్రులు నిర్వహించవలసిన వివిధ శాఖలను గురించి తర్వాత ప్రకటించబడుతుంది.

1950లో జోగేంద్రనాధ్ మండల్ పాకిస్థాన్ న్యాయశాఖా మంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన తర్వాత మంత్రివర్గంలో మైనారిటీల ప్రతినిధిని చేర్చుకొనడం ఇదే తొలిసారి శ్రీ కామినీకుమార్ దత్త తొమ్మిదిమంది సభ్యులున్న యునైటెడ్ ఫ్రంట్ కు ప్రతినిధి ఖాన్ సాహెబ్ రాజ్యాంగ నిర్మాణ సభ ముస్లింలీగ్ పార్టీ అసోసియేటి సభ్యుడు.

అవామీలీగ్ సభ్యుల సంయుక్త ప్రకటన

12 మంది అవామీలీగ్ సభ్యులు నేడు చేసిన సంయుక్త ప్రకటనలో గవర్నర్-జనరల్ పదవి, ప్రధాని పదవి తనకే కావాలని ముస్లింలీగ్, అవామీలీగ్ సంప్రతింపులు విఫలం కావడానికి ప్రధాన కారణమని తెలిపారు.

ముస్లిం లీగ్‌వారు ఈ రెండు పదవులూ తమకే కావాలన్నంతటి సంకుచిత స్వభావులు కారని, పుదారహృదయులని, దూరదృష్టి గలవారని భావించామని, కాని వారు తూర్పు బెంగాల్‌లోని ఏకేదాలను స్వార్థానికి వినియోగించు కుంటున్నందుకు విచారపడుతున్నామని ప్రకటనలో తెలిపారు.

అవామీలీగ్ ప్రధాని పదవి విషయంలో వ్యక్తులను గురించి పట్టుబట్టిందనే విమర్శ ఈ సంయుక్త ప్రకటనలో ఖండించబడింది. ప్రధానిగా తూర్పు బెంగాలీ నుంచి ఎవరిని నియమించినా అవామీలీగ్ సమ్మతిస్తుందని వివరించబడింది. ఆ ప్రకటనలో యింకా యిలా వుంది:

"అవామీలీగ్ తన ఐదు ప్రధాన సూత్రాలను—(1) సంపూర్ణ రాష్ట్రీయ స్వయం నిర్ణయాధికారం (2) ఉభయ పాకిస్థాన్‌లకు సమాన ప్రాతినిధ్యం, (3) పశ్చిమ పాకిస్థాన్ ప్రజల సమ్మతితో ఏకీకరణ, (4) ప్రభుత్వ భాషలుగా బెంగాలీ పురుదుల పరిగణన (5) సంయుక్త నియోజకవర్గాల ఏర్పాటు—మానుకోవాలని ముస్లిం లీగ్ కోరిందని స్వయం నిర్ణయాధికారం మిశ్రమ ప్రభుత్వంలోని మెజారిటీతో నిర్ణయించాలనే సూత్రాన్ని అంగీకరించాలని లీగ్ కోరింది

"కనుక ప్రారంభంలోనే ఉభయ సమతమైన విధుమాపనిని వుల్లంఘించిన వారి నుంచి మేము వారితో కష్టంతో విడిపోవలసి వచ్చింది. మెజారిటీ పార్టీపైన పేర్కొన్న సిద్ధాంతం ప్రకారం రాజ్యాంగం రచించబడని అనుమానించడానికి అవకాశం వుంది ఈ పరిస్థితిలో మేము లోగడ మా ప్రజలకిచ్చిన హామీలను వుల్లంఘించలేము. పైన పేర్కొన్న ఐదు ప్రధాన సూత్రాల ప్రాతిపదికగా రాజ్యాంగం రచించబడే పక్షంలో ముందులాగే సహకరించడానికి సిద్ధంగా వున్నామని మెజారిటీ పార్టీకి హామీ యిస్తున్నాము.

చైనా-అమెరికా సంభాషణలు

జెనీవా, ఆగస్టు 11—చైనా, అమెరికాల ప్రతినిధులు నేడిక్కడ తిరిగి సమావేశమై తమ సివిలియన్‌ల మార్పిడీ సమస్యను గురించి చర్చలను కొనసాగించారు.

వీరి ఉభయులమధ్య ఇక్కడ గత పది రోజులుగా జరుగుతున్న సమావేశాలలో నేడు జరిగినది ఐదవ సమావేశం.

వీరు తిరిగి శనివారంనాడు సమావేశమౌతారు.

రాష్ట్రాల మధ్య జరిగే వర్తకంపై అమ్మకం పన్ను రద్దు: ఆంధ్రరాష్ట్రం సమ్మతి

—ఆదాయంలో సాలీనా 35 లక్షల నష్టం

కర్నూలు, ఆగస్టు 12—

రాష్ట్రాలమధ్య జరిగే వర్తక, వాణిజ్యాలపై అమ్మకం పన్నును రద్దుచేయవలసిందని ఇండియా ప్రభుత్వం చేసిన సూచనను ఇష్టంలేకుండానే ఆంధ్ర ప్రభుత్వం ఆమోదించినదని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నేడు పత్రికా విలేకరుల గోష్ఠిలో వెల్లడించారు.

ఈ పన్నును రద్దుచేయుటంవల్ల ఆంధ్రరాష్ట్రానికి సాలీనా 35 లక్షల రూపాయల ఆదాయం తగ్గుతుంది.

రాష్ట్రాలమధ్య జరిగే వాణిజ్యంపై అమ్మకం పన్నును రద్దుచేయవలసిందిగా కేంద్రం చేసినసూచనకు ఇంకా ఆంధ్ర ప్రభుత్వం ఆమోదించలేదన్న వార్తను ఖండిస్తూ ఆసూచనను ప్రభుత్వం ఆమోదించినట్లు ముఖ్యమంత్రి వివరించారు.

రైల్వేలనుంచి దొంగిలించబడిన ఇనుము, ఉక్కు 40 లారీలకు సరిపడే దానిని జంషెడ్‌పూర్ సమీపంలోని ముకుగిమిస్థాం గ్రామంలో పోలీసులు పట్టుకున్నారు.

గోవా విముక్తికి బాలవీరుల ఆసక్తి

బొంబాయి, ఆగస్టు 11—వచ్చే సోమవారంనాడు గోవాలో మూక వుమ్మడిగా జరుగనున్న సత్యాగ్రహంలో తనను పాల్గొననివ్వవలసిందని సావంత్‌వాడిలో దిలీప్ ఆజగోవన్‌కర్ అనే పదేండ్ల బాలుడు, భోపాల్‌లో ఖలీదీ పాషా అనే ఎనిమిదేండ్ల కుర్రవాడు అక్కడి నాయకులను ప్రతిమిలాడుకొన్నట్లు ఇక్కడికి వార్తలు చేరినవి.

పాషాను భోపాల్‌లోనే వుండి గోవా విమోచనోద్యమానికి కృషి చేయవలసిందని భోపాల్ రాష్ట్ర కమ్యూనిస్టు వారివారు రెండుగంటలసేపు చెప్పి బుజ్జగించవలసి వచ్చినదట

దిలీప్‌ను కూడా సావంత్‌వాడిలోనే వుండి సత్యాగ్రహోద్యమానికి సహాయం చెయ్యవలసిందని అక్కడి నాయకులు చెప్పి చివరకు ఒప్పించగలిగినారట

డామన్‌లో కర్ఫ్యూ అమలు

సరిహద్దులో కన్పించిన "దొంగలను" కాల్చి చంపవలసిందని బుడతకీచుల ఉత్తరువు

బొంబాయి, ఆగస్టు 11—

ఇండియాలోని పోర్చుగీసు సామ్రాజ్యాన్ని దాస్యవిముక్తం చెయ్యడానికై గోవన్‌లు సాగిస్తున్న ఉద్యమానికి సహాయంగా ఆగస్టు 15 వ తేదీన మూక ఉమ్మడిగా సత్యాగ్రహం జరపడానికి గోవా విమోచనోద్యమ సంఘం తన సంసిద్ధతను ప్రకటించిన వెంటనే డామన్‌లో పోర్చుగీసు అధికారులు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయంవరకు కర్ఫ్యూ అమలుపరచారు.

"సరిహద్దు దాటి వచ్చే దొంగలను" చూచీ చూడడంతోనే తుపాకులు పేల్చి చంపవలసిందని కూడా డామన్‌లోని పోర్చుగీసు అధికారులు ఉత్తరువు చేసినట్లు సూరత్‌కు విశ్వసనీయమైన వార్తలు చేరినవి డామన్ ఇండియా సరిహద్దు అంటటా శతఘ్నులు తుపాకులు సిద్ధంచేసి వుంచబడినవట

సూరత్ జిల్లానుంచి వీరాయుధులైన దాదాపు 3,000 మంది వలంటీర్లు మరి మూడు రోజులలో డామన్‌లో ప్రవేశించనున్నారనగా కర్ఫ్యూ అమలుపరచబడిందన్న మాట

ఇండియా-గోవా సరిహద్దుపై సైనిక దళాలను పరిశీలించడం నిమిత్తం పోర్చుగీసు యుద్ధ తంత్ర కార్యాలయాధ్యక్షుడు జనరల్ బార్రోస్ రొడ్రిగస్ నేడు ఓడలో పంజిమ్ చేరినట్లు తెలుస్తున్నది.

కనకోనా చీకటి కొట్టు

గోవా సరిహద్దు ప్రాంతం, ఆగస్టు 11—మంగళవారం ఉదయం గోవాలో ప్రవేశించిన కర్నాటక పి. ఎస్. పి వలంటీర్ల జట్టు నాయకుడు శ్రీ చిన్నప్పవాలి నిన్న సాయంకాలం గోవా-ఇండియా సరిహద్దు వద్ద వదలివేయబడినాడు ఈ జట్టులోని మరి 50 మంది అంతకుముందు ఇండియా సరిహద్దుకు గెంటివేయబడినారు. పోర్చుగీసు అధికారులు కొట్టిన దెబ్బల ఫలితంగా శ్రీ వాలి నేత్రం ఒకటి మూసుకుపోయింది.

శ్రీ వాలి, తన జట్టు అనుభవాలను వివరిస్తూ కనకోనాలో పోలీసులు తమను (51 మంది) అరెస్టుచేసి ఒక చిన్న చీకటికొట్టులో కుక్కినట్లు వెల్లడించాడు ఆ కొట్టు 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు వున్నదట. తిండైనా పెట్టక ఆరుగంటలు అక్కడ నిర్బంధించినారట.

తదుపరి శ్రీ వాలిని, ఒక ఆడ వలంటీర్‌ను బలవంతంగా ఒక జీపులోను, తక్కిన వారిని ఒక ట్రక్కులోను ఎక్కించి ముందు వలంటీర్లను, తర్వాత శ్రీ వాలిని ఇండియా సరిహద్దువద్ద వదలివేశారు.

తేనీరు యివ్వడంలో మర్మం

వలంటీర్లు 'కనకోనా చేరేముందు లోలియమ్‌లో వారిని పోర్చుగీసు అధికారులు కలుసుకొన్నారట. సత్యాగ్రహులకు తేనీరు యిచ్చి, అందరూ కలసి తేనీరు తీసుకొంటున్న సమయంలో ఫోటో తీయించి, ఆవెను వెంటనే సత్యాగ్రహులను క్రూరంగా కొట్టినట్లు శ్రీ వాలి తెలియపరిచారు.

గోవా విమోచనోద్యమానికి బొంబాయి పౌరుల సానుభూతి

5 లక్షల పైగా కార్మికుల, విద్యార్థుల సమ్మె

"క్విట్ గోవా" నినాదాలతో హైదరాబాద్‌లో కూడా ఊరేగింపులు

బొంబాయి, ఆగస్టు 12—

గోవా విమోచనోద్యమంపట్ల బొంబాయి పౌరుల సానుభూతి ప్రదర్శించడానికై బొంబాయిలోని గోవా విమోచనోద్యమ సహాయకసంఘం అభ్యర్థన ననుసరించి నేడు దాదాపు 5,00,000 మంది కార్మికులు తమ పనులకు హాజరుకాని కారణంగా నేడు బొంబాయి మహానగరంలో పరిశ్రమలలో పనులకు తీవ్రమైన ఆటంకం కలిగింది.

గోవా ఉద్యమంపట్ల సానుభూతి చిహ్నంగా తలపెట్టబడిన ఈ సమ్మెను ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వినా తక్కిన ట్రేడ్ యూనియన్ సంస్థలన్నీ బలపరచినవి.

మొదటి షిఫ్టుకు హాజరుకావలసిన 1,50,000 మంది టెక్స్‌టైల్ కార్మికులలో నూటికి దాదాపు 60 మంది హాజరుకాలేదు.

62 టెక్స్‌టైల్ మిల్లులలో 37 మిల్లులు కొద్దిమంది కార్మికులతో పని ప్రారంభించినవి 14 మిల్లులలో హాజరు పూర్తిగావుంది అయితే కొందరు కార్మికులు మిల్లు ఆవల ప్రదర్శనలు జరిపేసరికి ఈ మిల్లులలోని కార్మికులు కొందరు పనివిడిచి వెళ్ళిపోయారు.

మధ్యాహ్నానికి 12 మిల్లులు మాత్రమే పూర్తిగా పనిచేస్తున్నట్లు సోషలిస్టుల ఆధీనంలో వున్న మిల్లు మజ్దూర్ సభ ఒప్పుకొన్నది.

వొర్లి, సెవిలలోని 2,00,000 మందికి పైగా ఇంజనీరింగ్ కార్మికులు నేడు 'హర్తాళ్' జరిపారు.

రైల్వే వర్క్‌షాపుల మూసివేత

సెంట్రల్ రైల్వేకు చెందిన రెండు వర్క్‌షాపులను వెస్టరన్ రైల్వేకు చెందిన ఒక వర్క్‌షాపును నేడు మూసివేయవలసి వచ్చింది. వీటిలో దాదాపు లక్షమంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులు నేడు డ్యూటీకి వచ్చి, వెంటనే వెళ్ళిపోయినందువల్ల వర్క్‌షాపులను మూసివేశారు.

ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వలంటీర్లు నేటి ఉదయం మిల్లు ప్రాంతాలలో సంచరించి కార్మికులను పనులకు వెళ్ళవలసిందిగా కోరారు. అయితే, కమ్యూనిస్టు, సోషలిస్టు ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు ఇందుకు వ్యతిరేకంగా వినాదాలు చేశారు.

శివార్లకు గల రైల్వే సర్వీసులు, బస్సు, ట్రామ్ సర్వీసులు మామూలుగానే నడుపబడినవి

ప్రతి బస్సుకు, ట్రాముకు సాయుధ రక్షకులచే రక్షణ ఏర్పాటు చేయబడింది.

విద్యార్థుల సమ్మె

దాదాపు 80,000 మంది స్కూలు కాలేజి విద్యార్థులు తమ తరగతులనుంచి బైటకువచ్చి కుండపోతగా వర్షం పడుతున్నా లెక్కచెయ్యక ఊరేగింపులు జరిపారు. వందలకొలది ఊరేగింపులను జరిపిన విద్యార్థులు, కార్మికులు ముక్తకంఠంతో "క్విట్ గోవా" స్మరించారు

గుమాస్తాలుమాత్రం సమ్మె చెయ్యక పనులకు మామూలుగా హాజరైనారు.

మధ్యబొంబాయిలోని టార్‌దేవ్ లోను, ఉత్తర బొంబాయిలోని పారెల్, దాదార్‌లలోను అన్ని దుకాణాలు, హోటళ్లు, మూసివేయబడినవి.

బ్యాంకు ఇన్స్యూరెన్స్ కంపెనీల కార్మికులలో కొద్దిమంది మాత్రమే సమ్మెచేశారు

సిల్కు పరిశ్రమకు చెందిన దాదాపు 15,000 మంది కార్మికులు పనులకు హాజరుకాక గోవా విముక్తి పట్ల తమ ఆసక్తిని వెల్లడించారు

12 మంది అరెస్టు

నేటి మధ్యాహ్నానికి మొత్తం 12 మంది ట్రేడ్‌యూనియన్ కార్యకర్తలు అరెస్టు చేయబడినారు మిల్ మజ్దూర్ సభ కోశాధికారి శ్రీ ఏ. బి. మురె వీరిలో కలరు

హర్తాళ్‌ను తాము వ్యతిరేకిస్తున్నట్లు బుధవారంనాడు బొంబాయి ప్రభుత్వం ప్రకటించింది.

చాలామంది ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు హింసలకు, దౌర్జన్యాలకు దిగినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పి. టి. ఐ విలేకరికి తెలియజేశారు

పారెల్ ప్రాంతంలో ఒక ట్రాముపై రాళ్ళువ్వారనీ, చాలామంది కార్మికులను అడ్డగించినారనీ ఆయన అన్నాడు.

విశాల బొంబాయిలో విద్యాసంస్థలు చాలామంది విద్యార్థులు రానికారణంగా బిక్కుబిక్కు మంటున్నవి.

రేవులో హర్తాళ్

బొంబాయిరేవులో పూర్తి హర్తాళ్ జరుపబడింది. 10,000 మంది రేవుకార్మికులు పనులకు రానికారణంగా సరకుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది.

తర్వాత రేవు కార్మికులు పెద్ద ఊరేగింపు జరిపి "గోవానుంచి పోర్చుగీసువారు పైదొలగాలి," "గోవా చలో" మున్నగు నినాదాలు చేశారు. ఊరేగింపునాడు పైబడుపైగా వుంది.

హర్తాళ్‌కు మొరార్జీ వ్యతిరేకత

బొంబాయి, ఆగస్టు 11— గోవా విమోచనోద్యమాన్ని బొంబాయి పౌరులు బలపరుస్తున్నారని ఋజువు చేయడం నిమిత్తం నేడు ఉత్తర బొంబాయిలో జరిగిన ఊరేగింపులలోను, ఎన్నావంలోను అనేక వేలమంది ఫ్యాక్టరీ కార్మికులు పాల్గొన్నారు ఉత్తర బొంబాయిలో పారిశ్రామికసంస్థలు అనేకం వున్నాయి.

శుక్రవారం (ఆగస్టు 12వ తేదీ) బొంబాయి అంతటా పెద్దిపెట్టున హర్తాళ్, సమ్మె తలపెట్టబడింది. ఇది ఆత్మహత్యా సదృశమని ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీదేశాయ్ బొంబాయి

(మిగతా 2 వ పేజీలో)

మార్మగోవా-కరాచీ విమాన సర్వీసు

కరాచీ, ఆగస్టు 11—పోర్చుగీసు విమాన కంపెనీ ఒకటి మార్మగోవా, కరాచీలకు వచ్చేవారం నుంచి విమాన సర్వీసు నిర్వహించబోతున్నది.

లిస్బన్ నుంచి వచ్చిన మొదటి విమానం ఆగస్టు ఎనిమిదవ తేదీన కరాచీ నుంచి గోవాకు బయలుదేరి వెళ్ళింది. ఆ విమానంలో 11 మంది ప్రయాణీకులు కలరు.

పోర్చుగీసు ఆఫీసర్ అతి తెలివి

కార్వార్, ఆగస్టు 11—ఒక పోర్చుగీసు ఆఫీసర్ చెప్పినమాట నిజమే అయితే గోవాలోని పోర్చుగీసు అధికారులు ఇండియాలో ప్రవేశించి 'ఎదురుసత్యాగ్రహం' చెయ్యవచ్చు.

క్రిందటి మంగళవారం గోవాలో సత్యాగ్రహం చేసిన శ్రీ చిన్నప్పవాలికి ఒక సీనియర్ పోర్చుగీసు సైనికుడు యిలా చెప్పి పంపించాడట:

"గోవనులు సుఖంగా వున్నారు. భారతీయులే గోవాలో ఈ చిక్కులన్నీ తెచ్చిపెడుతున్నారు. ఇందుకు నిరసన ప్రకటించడం కోసం గోవనులు ఇండియాలో ప్రవేశించి సత్యాగ్రహం చెయ్యవలసి వుంటుంది"

గోవాకు పోర్చుగీసు విదేశాంగమంత్రి

త్వరలో రానున్నాడట

గోవా సరిహద్దు ప్రాంతం ఆగస్టు 12—పోర్చుగీసు విదేశాంగ మంత్రి మిసర్ రౌల్ వెంటూరియా త్వరలో విమానంలో పంజిమ్ రానున్నట్లు తెలుస్తున్నది.

3,000 మంది సైనికులు ఒక స్టీమరులో గోవా చేరుతున్నట్లు కూడా వార్తలు చేరుతున్నవి.

[illegible]

పడవ మనుష్యులపై దుండగుల దాడి

ఒకని మరణం

మద్రాసు, ఆగస్టు 11—నిన్న తెల్లవారుజామున ఒక గ్రామం కాలువలో వెళుతున్న ఒక పడవపై ముగ్గురు దుండగులు దాడి జరిపారు.

మూలకొత్తూరులో జరిగిన యీ సంఘటనలో కోనాస్ వెంకటేశులు (30 సంవత్సరాల వయస్సు) అన్న ఒక పడవ మనిషికి తీవ్రమైన గాయాలు తగిలాయి. అతడు ప్రాంతీ ఆసుపత్రిలో చేర్చబడిన తర్వాత కొంచెం సేపట్లో మరణించాడు. కోనాస్ తాతయ్య అన్న ఇంకొక పడవమనిషి (వెంకటేశులు సోదరుడు) ఆసుపత్రి బయట వుండి చికిత్స పొందుతున్నాడు. ఈ పడవ మనుష్యులిద్దరు నెల్లూరు జిల్లావాసులు.

దోపిడీ జరపడానికే ఆ దుండగులు ముగ్గురు దాడి చేశారట. పోలీసులు ఈ సందర్భంగా హత్యా నేరాన్ని మోపుతూ ఒక కేసును రిజిష్టర్ చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

త్రిపురాంతకుని శైవతత్వ రహస్యం

విశాఖ ప్రేమసమాజం గోష్ఠిలో శ్రీ నిడదవోలువారి ప్రసంగం

విశాఖపట్టణం, ఆగస్టు 8—స్థానిక ప్రేమసమాజం ఆధ్వర్యాన నేడు సాయంకాలం జరిగిన సభలో మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు శ్రీ నిడదవోలు వెంకటరావుగారు శివాద్వైతతత్వం గురించి ప్రసంగించారు. ఈ మహాసభకు శ్రీ పు. శేషు వస్త్రావిరాజుగారు అధ్యక్షత వహించారు.

శ్రీ వెంకటరావుగారు తమ ప్రసంగంలో శైవం కేవలం భక్తి ప్రధానమైనప్పటికీ, నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రం అద్వైత సిద్ధాంత ప్రాతిపదికమని, మకారం సాంఖ్యుల ప్రకారం 25వ తత్వమైన జీవునికి చిహ్నమని, నమ అనగా నేను జీవుణ్ణి కాను, శివ అయి శివుణ్ణే అవుతాను అనే అద్వైతభావం ఈ పంచాక్షరిలో వుందని, ఈ మంత్రం భక్తిని, అద్వైత తత్వానికి మేళవింప జేసిందని అన్నారు. నమశ్శివాయ అనే పంచాక్షరీ ఓంకారంతో చేరితే ప్రణవ పంచాక్షరి అవుతుందని, బీజాక్షరసంపుటీకరణమైతే ప్రాసాద పంచాక్షరి అవుతుందని, అంటూ, జోటిక శైవసాహిత్యంనుంచి, ముఖ్యంగా, త్రిపురాంతకోదాహరణం నుంచి పద్యాలు ఉదహరించారు.

త్రిపురాంతకోదాహరణంలోని మరికొన్ని శైవ తత్వ రహస్యాలను శ్రీ రావుగారు సోదాహరణంగా తెలియజేశారు.

అధ్యక్షులు శ్రీ వస్త్రావిరాజుగారి వందన సమర్పణతో సభ ముగిసింది. సభకు అద్వైత విద్యా ప్రచారకులు శ్రీమతి పద్మావతమ్మగారు మున్నగువారు హాజరయ్యారు.

టాటా నామ్ విద్యాలయంలో పని చేస్తున్న కారిలో జూలై మాసానికి 26 సంవత్సరాల వయస్సుగల షావెల్ మెకానిక్ ఓమ్ ప్రకాష్ ఉత్తమ కార్మికుడుగా నిర్ణయించబడి, ఆవిధంగా సత్కరించబడినాడు.

(1 వ పేజీ తరువాయి)

రాష్ట్ర యువజన కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించాడు. ఇట్టి సమ్మెల వల్ల బొంబాయికి కీడు కలుగగలదన్నాడు. భారత ప్రజలు యావన్మందీ గోవా విమోచనోద్యమానికి తమ సానుభూతి తెలియపరచినప్పుడు ఇప్పుడు బొంబాయిలో ఇట్టి "హర్తాళ్" అవసరం లేదని అన్నాడు.

బొంబాయి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. కె. పాటిల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో హర్తాళ్

హైదరాబాద్, ఆగస్టు 12—గోవా సత్యాగ్రహుల కాల్పులను, దౌర్జన్యాన్ని హైదరాబాద్ పౌరులు ఖండిస్తున్నారని నిరూపించడం నిమిత్తం నేడు హైదరాబాద్ నగరమంతటా పూర్తిగా హర్తాళ్ జరుపబడింది. దాదాపు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయబడినవి.

కొన్ని స్కూళ్ళలోను, కాలేజీలలోను విద్యార్థులు సమ్మె చేశారు.

ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు నిన్న రాత్రి సమావేశమై నేడు హర్తాళ్ జరపడానికి నిశ్చయించారు.

జనసంఘం ఆధ్వర్యాన గోవాకు సత్యాగ్రహుల పయనం

తెనాలి, ఆగస్టు 8— శ్రీయుతులు బండి కొండలరావు, కనిగింటి రావు, కృష్ణమూర్తి, కూచిభొట్ల బాలగంగాధరశాస్త్రి, కాకాని అభిమన్యు, నందిస్వామి, కేశవరాజు సుబ్రహ్మణ్యంగార్లు జనసంఘం ఆధ్వర్యాన గోవాకు బయలుదేరిన ప్రథమ సత్యాగ్రహదళం సభ్యులు. వీరు సారికొండదరు సత్యాగ్రహులను కలుసుకొని గోవాకు వెళ్లారు. ఈ సందర్భంలో ఇక్కడ పెద్ద బహిరంగసభ జరిగింది.

సభకు శ్రీ యల్. వెంకటేశ్వరశర్మగారు అధ్యక్షత వహించారు.

తెనాలి జనసంఘ కార్యదర్శి గోవా సమస్యను గూర్చి ప్రసంగించారు. సత్యాగ్రహోద్యమాన్ని బలపరచ వలసిందిగాను, ఓరిమిగా ధనసహాయం చెయ్యవలసిందిగాను శ్రీ ఉగేటి అచ్యుతరామయ్యగారు విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రభ
ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు
1955 ఆగస్టు 13 శనివారం

కాశ్మీర్ సమస్య

ఇండియా, పాకిస్తానులు ఆర్థిక, రాజకీయ రంగాలలో అభ్యుదయం కాంచడానికి ఉభయ దేశాల పరస్పర సహకారం అవసరమని నూతన పాక్ ప్రధాని చౌధురి మహమ్మద్ ఆలీ నిన్న చేసిన ప్రకటనతో ఏకీభవించనివారుండరు. ఈ సమస్య ఎంత త్వరలో పరిష్కారమైతే అంత క్షేమంగా ఇండియా, పాకిస్తాన్ సంబంధ బాంధవ్యాలు దృఢతరంగా, స్నేహపూర్వకంగా ఉండగలవని వారాడిన మాటకూడా యథార్థమే.

వాస్తవంలో ఇండియా ఆదినుంచి కాంక్షిస్తున్నదానినే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని కోరుతున్నాడు. ఒక్క పాకిస్తాన్‌తో మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశంతో కూడా సుహృద్భావాన్ని పెంపొందించుకుని, పరస్పర సహకారంతో వర్ధిల్లాలనే ఇండియా గాఢంగా ఆశిస్తున్నది. అంతే కాదు; ప్రపంచంలోని ప్రతి దేశం ఈ సిద్ధాంతాన్ని అంగీకరించి, సమరస విధానాలచే తమతమ సమస్యలను పరిష్కరించుకోవాలనే ఇండియా కోరుతున్నది. ఇరుగు పొరుగు దేశాల మైత్రిలో, పరస్పర సహకారంలో, శాంతియుత విధానాలలో ఇండియాకు అచంచల విశ్వాసం వుండడం చేతనే ఇండియా, పాకిస్తానుల మధ్య నిర్యుద్ధ ప్రకటనను ఏనాడో ఇండియా సూచించింది. కాని, పాకిస్తానే ఇంతవరకు దానికి సమ్మతించలేదు.

అందుచేత, కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోవడానికేమి, ఇండియా, పాకిస్తాన్ల సంబంధ బాంధవ్యాలు వృద్ధిచెందక పోవడానికేమి కాశ్మీర్ విషయంలో ఇంతవరకు పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానమే తప్ప వేరొకటి కారణం కాదు.

పాకిస్తాన్‌ను ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కాశ్మీర్ వివాద పరిష్కారమేనని, 40 లక్షల మంది కాశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారాన్ని నిరాకరించడం సముచితం కాదని పాకిస్తాన్ ప్రధానమంత్రి నిన్నటి ప్రసంగంలో వక్కాణించాడు.

కాశ్మీర్ ప్రజల విషయంలో ప్రప్రథమంగా స్వయం నిర్ణయ సూత్రాన్ని ప్రతిపాదించింది కూడా ఇండియాయే కాని పాకిస్తాన్ కాదు. కాశ్మీర్ భవిష్యత్తును కాశ్మీర్ ప్రజలు నిర్ణయించుకోవాలన్న ప్రజాస్వామిక సూత్రానికనుగుణ్యంగానే వయోజన వోటింగు పద్ధతిపై కాశ్మీర్‌లో (పాకిస్తాన్ ఆక్రమణలో గల భాగంలో తప్ప) ప్రజాపరిషత్తుకు ఎన్నికలు జరిగినవి. కాశ్మీర్ ఇండియాతో చేరివుండాలని కాశ్మీర్ ప్రజాపరిషత్తు స్వచ్ఛందంగా, అసందిగ్ధంగా నిర్ణయించింది. కాశ్మీరీయులకు స్వయం నిర్ణయాధికారాన్ని వాంఛిస్తున్న పాకిస్తాన్ తానాక్రమించిన ఆజాద్ కాశ్మీర్‌లో నేటివరకు ఎన్నికలను జరపలేదు కదా, సక్రమపద్ధతిపై జరిగిన కాశ్మీర్ ప్రజాపరిషత్ నిర్ణయాన్ని అది ఆక్షేపించడం ఆశ్చర్యకరం.

స్వయం నిర్ణయ సిద్ధాంతాన్ననుసరించి కాశ్మీర్ పౌరులు ఇండియాతో కలిసి వుండడానికి నిర్ణయించుకోడం చేతనే ప్రజాపరిషత్తు ద్వారా కాశ్మీర్ ప్రజలు చేసిన నిర్ణయాన్ని ఇండియా ఉపేక్షించజాలదని ప్రకటించి ఇండియా హోం మంత్రి పండిట్ పంత్ క్రిందటి మాసం కాశ్మీర్ ప్రజల సందేహాలను తొలగించారు. కాని, పాకిస్తాన్ పై ప్రకటనను తీవ్రమైన ఆక్షేపణను తెలియజేసి, ఇండియా వాగ్దాన భంగం చేసినట్లు వికృతి వ్యాఖ్యానం చేసింది.

మిత్రరాజ్యసమితి, భద్రతా సంఘాల నిర్ణయాలను కాని, కాశ్మీర్ ప్రజాభిప్రాయ పరిగణన సందర్భంలో ఇండియా అదివరలో అంగీకరించిన షరతులను కాని ఇండియా కాదనడం లేదని ప్రధాని నెహ్రూ ఇటీవల పార్లమెంటులో స్పష్టం చేశారు. అయినా, ప్రజాభిప్రాయ పరిగణన షరతులను నిర్ణయించే విషయంలో మాత్రం పాకిస్తాన్‌లో లోగడ జరిగిన ముఖ్యమైన పరిణామాలను ఇండియా గుర్తించకుండా వుండడానికి వీలులేదు. పాకిస్తాన్ అమెరికానుంచి సైనిక సహాయం పొందడం, ఆగ్నేయ ఆసియా రక్షణ సంధిలో పాకిస్తాన్ చేరడం, టర్కీ, ఇరాక్‌లతో కలిసి సైనిక ఒడంబడిక చేసుకోడానికి పాకిస్తాన్ నిర్ణయించుకోడం — కాశ్మీర్ సమస్యా పరిష్కారంతో వీటికి సంబంధం లేకపోలేదు.

అయినప్పటికీ కూడా, పాకిస్తాన్‌తో స్నేహానుబంధాన్ని వృద్ధి చేసుకోడానికి, ఉభయ దేశాలమధ్య సహకారాన్ని పెంపొందించడానికి, సమాధాన పూర్వకంగా అన్ని సమస్యలను పరిష్కరించుకోడానికి ఇండియాకు పై నుదహరించిన కారణాలు ఏవీ అడ్డుపడవు. పాకిస్తాన్ మనఃపూర్వకంగా ఇండియా మైత్రిని వాంఛించిన పక్షంలో కాశ్మీర్ వివాదంతో పాటు రెండు దేశాలమధ్య గల అన్ని సమస్యలు కూడా అచిర కాలంలోనే పరిష్కారం కాగలవు.



కాశ్మీర్ సమస్యా పరిష్కారం ద్వారా ఇండియా, పాకిస్తానులమధ్య ఇతోధిక స్నేహానుబంధాన్ని వాంఛిస్తున్నానని నూతన పాక్ ప్రధాని చౌధురి మహమ్మద్ ఆలీ నిన్న ప్రకటించాడు

ఆంధ్రలో క్షయ వ్యాధి నివారణ

మెజర్ కె. ఎన్. రావుగారి వివరణ

కర్నూలు, ఆగస్టు 12—ప్రపంచ ఆరోగ్య సంఘం యాజమాన్యాన ఆంధ్రలో క్షయవ్యాధి చికిత్సావిధానంలో శిక్షణ యిచ్చే నిమిత్తం ఒక కేంద్రం త్వరలో ప్రారంభింపబడగలదని తెలియవచ్చింది. ఆ కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంఘంవారే సొంత ఖర్చుతో నిర్వహిస్తారని కూడా తెలుస్తున్నది.

ఆంధ్ర వైద్యశాఖ డైరెక్టర్ మేజర్ కె. ఎన్. రావుగారు నిన్న ఇక్కడ రోటరీ క్లబ్‌లో ప్రసంగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో క్షయవ్యాధి మూలంగా ఏడాదికి 65,000 మంది చనిపోతున్నారని, వైద్య సహాయ మవసరమైన క్షయ రోగుల సంఖ్య 3 లక్షలు అని ప్రకటించారు.

రాష్ట్రంలో అనువైన ప్రదేశాలలో విశ్రాంతి కేంద్రాల స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో కలవని, ఆంధ్రలో మూడు పరీక్షల సెంటర్లు కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంలలో ప్రారంభించబడగలవని ఆయన తెలిపారు.

బి. సి. జి. టీకాల విశిష్టతపై జరుగుతున్న వాదోపవాదాల గురించి ప్రస్తావిస్తూ, క్షయవ్యాధి నివారణకు బి. సి. జి. టీకాల పద్ధతి ఒక్కటే శ్రేష్ఠమైన పద్ధతి అని మేజర్ రావుగారు పేర్కొన్నారు.

అఖిలభారత సంస్కృత మహాసభ

నవంబర్‌లో

కర్నూలు, ఆగస్టు 12—అఖిలభారత సంస్కృత మహాసభ నవంబర్ మూడవ వారంలో తిరుపతి క్షేత్రంలో జరుగగలదని రెవిన్యూమంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు నేడిక్కడ పత్రికా ప్రతినిధులకు తెలియజేశారు.

సభ ఏ తేదీలలో జరిగేదీ ఇండియా ప్రెసిడెంటు డాక్టర్ రాజేంద్రప్రసాద్‌తో సంప్రతించిన మీదట నిర్ణయించబడగలదని, డాక్టర్ రాజేన్‌బాబు సభకు ప్రారంభోత్సవం చెయ్యగలరని, అఖిలభారత సంస్కృత పరిషత్తు ఆధ్వర్యాన సభ జరుగుతుందని మంత్రి చెప్పారు.

ప్రజలు తోడ్పడితే గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ సహాయం

డిప్యూటీ ముఖ్యమంత్రి వివరణ

కాళహస్తి, ఆగస్టు 12—అభివృద్ధి ప్రణాళికల క్రింద ప్రజాసహకారం లభించే పక్షంలో ప్రభుత్వం ప్రజావసరాలకు సగం ఖర్చు గ్రాంటు చెయ్యగలదని, మిగిలిన సగం ఖర్చు భరించి తమకు ముఖ్యంగా కావలసిన పనులు నెరవేర్చుకొనవలసిన బాధ్యత ప్రజలదని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు పాపానాయుడు పేటలో జరిగిన సభలో చెప్పారు.

శ్రీ సంజీవరెడ్డిగారు తన నియోజకవర్గంలో పర్యటన చేస్తూ తిరుమల నుంచి పాపానాయుడు పేటకు వచ్చారు. ఆయన వెంట పార్లమెంటు సభ్యులు శ్రీ ఎ. బలరామరెడ్డిగారు, శాసన సభ్యులు శ్రీయుతులు నాదమునిరెడ్డి, పి. సింగరాయగార్లు వున్నారు.

వారికి జిల్లా కలెక్టర్ శ్రీ యస్. యాగంటి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ తజె కాచల మొదలియార్ (పి. డబ్ల్యు. డి.), డివిజనల్ ఇంజనీర్ శ్రీ యన్. ధర్మరాజనాయుడు, ఆసిస్టెంటు ఇంజనీర్లు, పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్, పంచాయతీ బోర్డు అధ్యక్షులు శ్రీ గురునాథం మొదలియార్, పూసల పరిశ్రమ సంఘంవారు స్వాగతమిచ్చారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి అచ్చటనుంచి సపరివారంగా మహంకాళీ పుత్తూరుకు కారులో వెళ్లారు. అక్కడ వారికి శ్రీయుతులు గురుస్వామిరెడ్డి, బాలిరెడ్డిగార్లు స్వాగతమిచ్చారు. వారు మంత్రికి మెమోరాండం సమర్పిస్తూ సదాశివేశ్వర కొండపక్క రిజర్వాయర్ నిర్మించవలసిందిగా కోరారు. రిజర్వాయర్ నిర్మాణం వల్ల చుట్టుపట్ల పది చెరువులకు నీరు సప్లయి కాగలదని తెలియజేశారు. ఈ విషయం ఇంజనీర్లతో సంప్రతించగా యిందువల్ల మరి వెయ్యి యకరాలభూమి సాగుకింద రాగలదని తెలియజేశారు.

పాపానాయుడుపేటనుంచి తొండమనాడుకు వెళ్లే రోడ్డును అభివృద్ధి చెయ్యవలసిందిగా కూడా వారు కోరారు. గట్టి కంకరరోడ్డు నిర్మించవలసిందిగా సూచించారు.

ఉపముఖ్యమంత్రి మెమోరాండంకు సమాధానం చెబుతూ అభివృద్ధి ప్రణాళిక క్రింద ప్రభుత్వం సగం గ్రాంటు మంజూరు చెయ్యగలదని, మిగిలిన సగంఖర్చు గ్రామస్థులు భరించి రోడ్డు నిర్మించుకొనవచ్చునని అన్నారు. అట్టి బాధ్యత వహించి తమకు కావలసిన పనులు చేసుకొనడమో మానడమో ప్రజలు నిర్ణయించుకొనవచ్చు నన్నారు.

ఆకు ఎరువు, పంటవేయకు ఉచితంగా సప్లయిచేసే విషయం—ప్రభుత్వం ఆలోచనలో వున్నదన్నారు.

పీటతీసిన హెచ్చు చెయ్యవద్దని, ధాన్యం ధరలు స్థిరీకరించవలసిందని కొళత్తూరు శ్రీ రామకృష్ణనాయుడుగారు మునగలపాలెంలో శ్రీ సంజీవరెడ్డిగారికి ఒక మెమోరాండం సమర్పించారు.

శ్రీ సంజీవరెడ్డిగారు పాపానాయుడుపేటకు తిరిగి వచ్చిన తరువాత శ్రీ నాదముని రెడ్డి (యం. యల్. ఏ)గారి అధ్యక్షతను జరిగిన బహిరంగ సభలో ఉపన్యసించారు. పాపానాయుడుపేట పంచాయతీబోర్డువారు, పూసల పరిశ్రమ సంఘంవారు మంత్రికి మెమోరాండం సమర్పించారు.

హైస్కూలు స్థాపించవలసిందని, ప్రసూతి కేంద్రం నెలకొల్పవలసిందని, పోలీస్ స్టేషన్ సబ్‌పోస్టాఫీసు ఏర్పాటు చెయ్యవలసిందని, పూసలపరిశ్రమ శిక్షణ కేంద్రాన్ని రేణిగుంట నుంచి పాపానాయుడుపేటకు మార్చవలసిందని పంచాయతీబోర్డువారు కోరారు.

మంత్రి తన సమాధానంలో ప్రజా సహకారం లభించే పక్షంలో ప్రభుత్వం సగం ఖర్చుకు డబ్బు గ్రాంటు యివ్వగలదని తెలియజేశారు.

రేణిగుంటలోని థర్మల్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయిన తరువాత పూసల పరిశ్రమ శిక్షణ కేంద్రం మార్పు చెయ్యగలదని తెలియజేశారు.

మంత్రి ప్రముఖులకు అతిథి సత్కార సంఘంవారు విందుచేశారు.

అచ్చటనుంచి ఉపముఖ్యమంత్రి నగరి వారంగా ఏర్పేడు, రాజులపాలెం మున్నగు గ్రామాలకు వెళ్లారు. ఎక్కడికి వెళ్ళినా జనం ఇరిగేషన్ సదుపాయాలు, సీటి ఎర... పా వసతులు కలుగజెయ్యవలసిందిగా కోరారు. ఏర్పేడులో రైలు స్టేషన్‌ను గ్రామానికి సమీపంగా మార్చడం అవసరమని శ్రీ యన్. బత్తినాయుడుగారు చెప్పారు.

పిమ్మట శ్రీ సంజీవరెడ్డిగారు మేలచూరులోని ప్రభాకర యూనాని కాలనికి వెళ్ళారు. అక్కడ వారికి శ్రీమతి యన్. విరాస్వామినాయుడు (స్త్రీల సంఘము కళా ఆసిస్టెంటు కార్యదర్శి)గారు, శ్రీ కె. పురుషోత్తం నాయుడుగారు స్వాగతమిచ్చారు. కాలనీలోని కార్యక్రమాలను చూచి డిప్యూటీ ముఖ్యమంత్రి హర్షం ప్రకటించారు.

తరువాత వేలంపాడు వద్ద సంజీవరెడ్డిగారికి ఘన స్వాగతమివ్వబడింది.

అక్కడ జరిగిన సభకు చుట్టుపట్ల పది గ్రామాలనుంచి జనం వచ్చారు. మంత్రి తన ఉపన్యాసంలో రాళ్ళ కాల్వకు వంతెనలు వేయుటకు అనకట్టలు నిర్మించే విషయం పరిశీలనలో వున్నదని వక్కాణించారు.

మంత్రికి శ్రీ పి. వెంకటస్వామిరెడ్డిగారు విందు చేశారు. తిరిచెలపల నుంచి శ్రీయుతులు పి. వెంకటరెడ్డి, కె. గంగులునాయుడు, ఎ. వెంకటసుబ్బనాయుడుగార్లు మేళతాళాలతో ఆయనకు ఘన స్వాగతమిచ్చి తేనీరు ఇచ్చారు.

శ్రీ బలరామిరెడ్డిగారు మాట్లాడుతూ గత మూడు ఎన్నికలలోనూ ఈ నియోజకవర్గంలో నగరి కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించినందుకు సభవారిని అభినందించారు.

అనంతరం శ్రీ సంజీవరెడ్డిగారు పరివారం సమేతంగా రాత్రి కాళహస్తికి వచ్చారు.

తటస్థరాజ్యాల పర్యవేక్షక సంఘంచే దక్షిణ కొరియన్ 'అల్టిమేటం' త్రోసివేత

పాన్‌మున్‌జాన్ (కొరియా), ఆగస్టు 12—తటస్థ తనిఖీ జట్టులు రేపు అర్ధరాత్రిలోగా దక్షిణ కొరియానుంచి వైదొలగి పోవాలంటూ సింగ్మన్ రీ ప్రభుత్వం తనకు పంపిన "అల్టిమేటం"ను తటస్థ రాజ్యాల యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘం నేడు త్రోసిపుచ్చింది.

నేడిక్కడ యుద్ధ విరమణ సైనికపర్యవేక్షక సంఘం సమావేశమైనప్పుడు పై విషయం విశ్వసనీయంగా తెలియవచ్చింది. దక్షిణ కొరియన్ల నిరసన ప్రదర్శనాలనుంచి దౌర్జన్యాలనుంచి తనకు తన శాఖా సంఘాలకు రక్షణ నివ్వవలసిందిగా కోరుతూ తటస్థ రాజ్యాల యుద్ధ విరమణ పర్యవేక్షక సంఘం పంపిన విజ్ఞప్తిపై ఈ సైనిక పర్యవేక్షక సంఘం నేడు చర్చ జరిపినట్లు తెలుస్తున్నది.

తటస్థ రాజ్యాల పర్యవేక్షక సంఘం ప్రధాన కార్యాలయం పాన్‌మున్‌జాన్‌లో వున్నది.

ఈ సంఘానికి చెందిన తనిఖీ జట్లలోని పోలిష్, చెకొస్లొవాక్ సభ్యులు గూఢచారి చర్యలలో పాల్గొంటున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ఆరోపించింది. కొరియా యుద్ధ విరమణ ఒడంబడిక సక్రమంగా అమలు జరిగేటట్లు చూడవలసివున్న ఈ పర్యవేక్షక సంఘంలో స్వీడన్‌కు, స్విట్జర్లండ్‌కు కూడా సభ్యత్వం వున్నది.

దక్షిణ కొరియన్ ప్రభుత్వం అల్టిమేటం నిచ్చిన పిమ్మట దక్షిణ కొరియన్ మాజీ సైనికులు ఈ సంఘం తాలూకు తనిఖీ జట్ల కార్యాలయాల వెలుపల పెద్దపెట్టున నిరసన ప్రదర్శనాలు జరుపుతున్నారు. వీటి ఫలితంగా కొంతమంది గాయపడ్డారు కూడా.

ఆంధ్ర షియా మహాసభ

విజయవాడ, ఆగస్టు 12—ఆంధ్ర షియా మహాసభ ఆహ్వాన సంఘాధ్యక్షుడు మిస్టర్ ఏ. హుస్సేన్, కార్యదర్శి మిస్టర్ గులాం హుస్సేన్ రజ్వీ నేడొక ప్రకటన చేస్తూ, ఆగస్టు 14వ తేదీని బందరులో ఆంధ్రరాష్ట్ర షియా మహాసభ జరుగగలదని, రిటైర్డు జడ్జి మిస్టర్ ఆలీసాహెబ్ ఇన్సపోని అధ్యక్షత వహిస్తారని తెలియజేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలలో వరదబాధితుల సితిని గురించి చర్చించాలని శుక్రవారంనాడు లోక్‌సభలో రామ్‌నారాయణ్ సింగ్ తెచ్చిన అడ్జర్న్‌మెంట్ తీర్మానాన్ని స్పీకర్ త్రోసిపుచ్చాడు.

ప్రతిపక్షంచే సెలక్టు కమిటీ బహిష్కారం

ఒరిస్సా అసెంబ్లీలో అపూర్వ పరిస్థితి

భువనేశ్వర్, ఆగస్టు 11— ఒరిస్సా అభివృద్ధి పన్నుల బిల్లును నేడు రాష్ట్ర అసెంబ్లీ సెలక్టు కమిటీకి పంపించింది.

హిరాకుడ్ డాం క్రింద కొత్తగా ఇరిగేషన్ సౌకర్యాలు లభించే భూములపై అభివృద్ధి పన్నును విధించడానికి ఈ బిల్లు వుద్దేశింపబడింది.

ఈ బిల్లును ప్రజాభిప్రాయంకోసం ప్రకటించాలన్న ప్రతిపక్ష ప్రతిపాదన వీగిపోయింది. ఆ తరువాత సెలక్టు కమిటీలో వుండడానికి ప్రతిపక్షసభ్యులు నిరాకరించారు. ముఖ్యమంత్రి, స్పీకరు చేసిన విజ్ఞప్తులను కూడా వారు లెక్కచెయ్యలేదు. ఈవిధంగా సెలక్టు కమిటీని బాయ్‌కాట్ చెయ్యడం ఇదివరకు ఎక్కడా జరిగివుండని అపూర్వపరిస్థితి అని స్పీకర్ అన్నారు.

సెకెండరీ విద్యలో లోపాలు

హైదరాబాద్ విద్యా మంత్రి విమర్శ

హైదరాబాద్, ఆగస్టు 11—హైదరాబాద్ విద్యాశాఖామంత్రి శ్రీ గోపాల్‌రావ్ ఎక్‌బోటే నేడు సెకెండరీ ఎడ్యుకేషన్ బోర్డు 18 వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ, మన విద్యావిధానంలో సెకండరీ విద్యఒక్కటే చాల లోపభూయిష్టంగా ఉన్నదన్నారు. దీని పరిణామాలు అటు ఎలిమెంటరీ పాఠశాలల ఉపాధ్యాయులమీద, ఇటు కాలేజీ విద్యార్థుల మీద పడుతున్నవన్నారు.

సెకండరీ విద్య అటు ప్రాథమిక విద్యకు, ఇటు విశ్వవిద్యాలయ విద్యకు కొలికి గనుక విద్యా స్థాయికి ప్రమాణం వంటిదని అన్నారు.

సెకెండరీ విద్యా లక్ష్యం యువకులు సాంఘిక వ్యక్తిత్వాలంలోను, దేశ ఆర్థికాభివృద్ధిలోను తమ స్థానాన్ని నిర్వహించేట్టు శిక్షణ ఇవ్వడమే నని అన్నారు.

ప్రీ యూనివర్శిటీ తరగతులు

ఉస్మానియా ఉపసంఘం సూచన

హైదరాబాద్, ఆగస్టు 11—ప్రీ యూనివర్శిటీ తరగతులను 1956 జూన్ నుంచి, మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సును 1957 జూన్ నుంచి ప్రారంభించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం అకెడెమిక్ కౌన్సిల్ నియమించిన ఉపసంఘం నేడు సిఫార్సు చేసింది. 1956 జూన్‌లో ఇంటర్మీడియేట్ తరగతులలో విద్యార్థులకు ప్రవేశం ఆపడంవల్ల కల్గు సమస్యలు గనుక అవి పరిశీలించాలని కూడా ఉపసంఘం సూచించింది.

పాక్ రాజ్యాంగ సభ స్పీకరు

ఫ్రంట్ అభ్యర్థి అబ్దుల్ వాహబ్‌ఖాన్ ఎన్నిక

కరాచీ, ఆగస్టు 12—పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణ సభ స్పీకరుగా తూర్పు పాకిస్తాన్ పౌరుడు అబ్దుల్ వాహబ్‌ఖాన్ ఎన్నుకోబడ్డాడు. ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.

ఖాన్ యునైటెడ్ ఫ్రంట్ సభ్యుడు.

అవామీ లీగ్ అభ్యర్థి పోటీని ఉపసంహరించుకున్నాడు.

కంపెనీల నిర్వహణలో కార్మికులకు భాగం

వెంటనే కల్పించబడాలని లోక్‌సభలో సభ్యుల సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 12—మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతిని వెంటనే రద్దు చెయ్యాలని నేడు లోక్‌సభలో కంపెనీల బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ శ్రీ కె. పి. త్రిపాఠి (కాంగ్రెస్), శ్రీ సాధన గుప్తా (కమ్యూనిస్టు)గార్లు గట్టిగా కోరారు.

కంపెనీల చట్టం ఆర్థిక మంత్రాంగంలో ఒక ప్రత్యేకశాఖ ద్వారానే అమలుపరచబడాలని వారు కోరారు. అందుకు స్టాట్యుటరీ కమిషన్ పనికి రాదన్నారు.

కంపెనీల యాజమాన్యంలో కార్మికులు పాల్గొనడానికి ఈ బిల్లులో అవకాశం కల్పించబడాలని శ్రీ త్రిపాఠీ కోరారు.

మొన్నటి తన ప్రసంగాన్ని నేడు శ్రీ సాధనగుప్తా కొనసాగిస్తూ, మేనేజింగ్ ఏజెన్సీలు చేస్తున్న అవకతవకలన్నీ ఆ ఏజెన్సీలను రద్దు చేస్తేనేగాని తొలగిపోవని అన్నారు.

లంక ప్రధాని సర్ జాన్ కొటెలెవాలా

ఆస్ట్రేలియా, న్యూజిలెండ్‌ల పర్యటన

కొలంబో, ఆగస్టు 12—ఆస్ట్రేలియా, న్యూజిలెండ్ల పర్యటనకై లంక ప్రధాని సర్ జాన్ కొటెలెవాలా అక్టోబర్ 24వ తేదీన బయలుదేరివెళ్ళగలరని ఇప్పటి కార్యక్రమం ప్రకారం తెలుస్తున్నది.

ఆస్ట్రేలియా, న్యూజిలెండ్‌లకు వెళ్ళినప్పుడే చైనా కూడా వెళ్ళాలని లోగడ అనుకున్నాడు కాని, ఇప్పుడు ఆయనకు వ్యవధి వుండదు కనుక చైనా పర్యటన కొంతకాలం వరకు వాయిదా వేయబడక తప్పదు.

హోమియోపతి వైద్యులకు రిజిస్ట్రేషన్

కృష్ణాజిల్లా సంఘం విజ్ఞప్తి

మంగళగిరి, ఆగస్టు 8—కృష్ణాజిల్లా హోమియోపతివైద్య సంఘసమావేశం సంఘాధ్యక్షులు డాక్టర్ శ్రీ వి. యస్. రామబ్రహ్మంగారి అధ్యక్షతను డాక్టర్ కె. నాగభూషణరావుగారి హాస్పిటల్‌లో జరుపబడింది.

శ్రీ ఏలూరు రామగోపాలరావుగారు (సంఘ కార్యదర్శి) జమా ఖర్చులు, పరిపాలనా నివేదిక చదివిన అనంతరం నివేదిక ఆమోదించబడింది.

1955–56 సంవత్సరానికి కార్యవర్గం ఎన్నుకొనబడింది:

శ్రీయుతులు వి. యస్. రామబ్రహ్మంగారు అధ్యక్షులు, కె. నాగభూషణరావుగారు ఉపాధ్యక్షులు, వి. రామగోపాలరావుగారు కార్యదర్శి; శ్రీ యం. కృష్ణమూర్తిగారు సంఘ కార్యదర్శి.

శ్రీయుతులు వి. శ్రీనివాసమూర్తి, ఆర్. రామారావు, కె. మాణిక్యేశ్వరరావు, కుటుంబరావుగార్లు సభ్యులు.

శ్రీయుతులు వి. యస్. రామబ్రహ్మం, వి. రామగోపాలరావుగార్లు రాష్ట్ర సంఘ సభ్యులుగా ఎన్నుకొనబడ్డారు.

ప్రభుత్వం హోమియోపతి వైద్యాన్ని గుర్తించి, ప్రాక్టీసు చేస్తున్న వైద్యులను రిజిస్టరు చేయవలెనని, గుడివాడలోని ఆంధ్ర హోమియో కళాశాలను గుర్తించి, దానికి ఆర్థిక సహాయం చేయవలెనని, కళాశాలలో ఉత్తీర్ణులైన వారికి గవర్నమెంటు ఉద్యోగాలు ఇప్పించవలెనని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

ఇంధనశక్త్యుత్పత్తికి థోరియం

యురేనియంకంటె విస్తృతమైన ప్రయోజనాల అవకాశాలు

జెనీవా, ఆగస్టు 11—ప్రపంచంలో యురేనియంకంటె థోరియం ఎక్కువ పాళ్ళలో లభిస్తుంది. విశేషంగా ఎలెక్ట్రిసిటీ ఉత్పత్తి చెయ్యడానికి ఇది అణుశక్తి పదార్థంగా యురేనియంకంటె ఎక్కువ విలువైనది కావచ్చునని జెనీవాలో "పరమాణుశక్తి శాంతియుత ప్రయోజనాల అంతర్జాతీయ సమావేశానికి" హాజరయిన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇండియాలో ఈ థోరియం విశేషంగా వుంది.

సృష్టిలో మెండుగా థోరియం వుంది. దానిని ఎక్కువగా తీయవచ్చు. థోరియంతో తాము జరిపిన పరిశోధనలను గురించి బ్రిటిష్ ప్రతినిధి వర్గం సభ్యులు వివరించారు.

కొన్ని లోహ పరిశ్రమలలో థోరియం అనేక సంవత్సరాలుగా చెత్తక్రింద పారవేయబడుతూ వచ్చింది. గ్యాస్‌లైటు బల్బులు తయారుచేసే పరిశ్రమలో మాత్రం ఈ పదార్థం ఉపయోగపడుతుంది. అయితే ఈ పరిశ్రమ ఇంచుమించు అవసాన దశలో వుంది.

థోరియం దానంతట అది అణుశక్తి తీయడానికి ఉపయోగపడదు. ఒక రియాక్టరులో యురేనియంతో జతకలిపినప్పుడు అది అణువిస్ఫోటక పదార్థంగా మారుతుంది. రియాక్టరులో వుంచబడిన థోరియంలో అతి స్వల్ప భాగం మాత్రమే పనికిరాదు.

కొంత థోరియం పదార్థం 'యు-233' పదార్థంగా మారిన తరువాత ఆ రియాక్టరును నిరంతరం పనిచేయిస్తూ వుండవచ్చు. యురేనియం రియాక్టరుకు కావలసిన పదార్థంలో ఏడవవంతు మాత్రమే థోరియం రియాక్టరు పనిచేయగలదు.

యురేనియం-238 అనే పదార్థం అణుశక్తి తీయడానికి ఉపయోగపడదు కాని, దానిని యాటమిక్ రియాక్టరులో వుంచినప్పుడు అది ప్లుటోనియం అనే పదార్థంలోనికి ఏ విధంగా మారుతుందో, థోరియంను రియాక్టరులో వుంచినప్పుడు అది యురేనియం-233 క్రింద మార్పు చెందుతుంది. ఇది ప్లుటోనియం కంటెకూడా చక్కగా ఉపయోగపడుతుంది.

యాటమిక్ రియాక్టరు అన్నింటిలోకీ బ్రీడర్ రియాక్టర్ అనేది ఉత్తమమైనది. ఈ యంత్రం తనకు కావలసిన యు-233 పదార్థాన్ని థోరియం నుంచి తనే తయారుచేసుకోగలదు. అంతేకాదు. తను పని చేయడానికి కావలసిన దానికంటెకూడా ఎక్కువ తయారుచేయగలదు.

థోరియం రియాక్టర్లను తయారుచెయ్యడంలో గల సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి సుమారు 15 సంవత్సరాలు పట్టగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

హైడ్రోజన్ బాంబు సూత్రంపై విద్యుత్

జెనీవా మహా

శాస్త్రజ్ఞుల ఆశాభావం

జెనీవా, ఆగస్టు 11—హైడ్రోజన్ బాంబులో శక్తి ఏ సూత్రం ప్రకారం ఉత్పత్తి అవుతున్నదో అటువంటి శక్తి ఇళ్ళలో వాడకానికి, పరిశ్రమలకు కావలసిన విద్యుచ్ఛక్తిని చౌకగా ఉత్పత్తి చేయడానికి అపారంగా అక్కరకు రాగలదని, ఇలా జరగడాన్ని చూసే తరంవారు చూడగలరని మరింత మంది శాస్త్రజ్ఞులు ఆశాభావాన్ని వెలిబుచ్చుతున్నారు.

హైడ్రోజన్ బాంబులో వుండేమాదిరి శక్తి—అదుపులో వుండే విధంగా—విడుదల చేసే విషయంలో బ్రిటన్ పరిశోధనలు జరుపుతున్నదని బ్రిటిష్ అణుశక్తి నిపుణుడు సర్ జాన్ కాక్‌క్రాఫ్ట్ వెల్లడించాడు. "ఈ విషయంలో అభ్యుదయాన్ని సాధించగలమని అనుకుంటున్నాం" అని కూడా ఆయన అన్నాడు.

హైడ్రోజన్ బాంబులో మాదిరి శక్తిని వినియోగంలోకి తీసుకురావడం "ఒక తరంలో" సాధ్యపడుతుందని బ్రిటిష్ విశ్వకళా పరిషత్తుల రాయల్ సొసైటీకి చెందిన సర్ జార్జి థామ్సన్ విశ్వసిస్తున్నాడు.

శాంతియుత కార్యాలకు అణుశక్తి వినియోగం విషయమై జరుగుతున్న మహాసభకు అధ్యక్షత వహించిన డాక్టర్ హోమీ బాబా ఊహించిన దానికి ఈ ప్రకటనలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. హైడ్రోజన్ బాంబులో మాదిరి శక్తిని అదుపులో వుంచే రీతిని వెలువరించగల మార్గాన్ని కనుగొనడం "రాబోయే రెండు దశాబ్దాలలో" జరుగుతుందని ఆయన అన్నారు.

అలా జరిగినప్పుడు "శక్తి (ఎనర్జీ)కి సంబంధించిన ప్రపంచ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడుతాయి ఎందువల్లనంటే, మహాసముద్రాలలో వున్న బరువు ఉదజని (హెవీ హైడ్రోజన్) అంత సమృద్ధిగాను ఇంధనం (ఫ్యూయల్) లభిస్తుంది" అని కూడా డాక్టర్ బాబా అన్నారు.

ఒక కిలోగ్రాము బరువు ఉదజనిలోనుంచి వెలువడే హైడ్రోజన్ బాంబులో మాదిరి శక్తి 30 లక్షల కిలోగ్రాముల (3,000 టన్నుల) బొగ్గులోనుంచి వెలువడే శక్తిని మించి వుంటుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు.

విజయవాడలో వర్షం

విజయవాడ, ఆగస్టు 12—ఇక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెగకుండా కురుస్తున్నది. గత 12 గంటలలో సుమారు [illegible] వర్షం పడింది.

ఆగ్నేయ అల్జీరియాలో తిరిగి పోరాటం

20 మంది ఫ్రెంచి ఆఫ్రికన్ సైనికుల చిత్రవధ

అల్జియర్స్, ఆగస్టు 11—అల్జీరియన్ విప్లవకారులు ఆగ్నేయ అల్జీరియాలోని పహారాలో పోరాటానికి సిమ్మట పట్టుతున్న 20 మంది ఫ్రెంచి ఆఫ్రికనుల కుత్తుకలను ఉత్తరించి వేశారు.

వీరిని తమతో తీసుకొనివెళ్లడానికి అవకాశం లేనందువల్లనే విప్లవకారులు ఈ చర్య తీసుకొన్నారు.

నిన్నరాత్రి జరిగిన ఈ పోరాటంలో 30 మంది విప్లవకారులు నిహతులైనారు. నలుగురు గాయపడ్డారు. పలాయనం చిత్తగిస్తున్న 12 మంది విప్లవకారులు నేటి మధ్యాహ్నం పట్టుపెట్టబడ్డారు.

డెన్మార్క్, బ్రిటిష్ రిపబ్లిక్‌లను తప్ప మిగతా అన్ని దేశాలకు బొగ్గు ఎగుమతులను బ్రిటన్ నిలిపివేసింది.

అణు విచ్ఛేదక శాస్త్ర ప్రయోగాల ఫలితాలు

రష్యాచే పాశ్చాత్యరాజ్యాలకు వెల్లడింపు

జెనీవా, ఆగస్టు 11—

అణు విచ్ఛేదనానికి సంబంధించి తాను జరిపిన ప్రయోగాల ఫలితాలను నేడు రష్యా బహిరంగంగా పాశ్చాత్య దేశాల శాస్త్రజ్ఞులకు పరిశీలనార్థం వెల్లడించింది.

"ఎంకమెంటల్ పిపిక్స్"లో ప్రాచ్యరష్య రాజ్యాలు ఇంతవరకు రహస్యంగా నుంచుకున్న విషయాలన్నీ ఇప్పుడు పరస్పరం పూర్తిగా వెల్లడించుకోబడ్డాయని నేటి ఉదయం పరమాణుశక్తి శాంతికాల వినియోగంపై ఇక్కడ జరుగుతున్న మహాసభ బాధ్యతకు పదార్థ విజ్ఞాన శాస్త్రజ్ఞుల సమావేశం పూర్తి అయిన సిమ్మట ఒక పాశ్చాత్య ప్రతినిధి పేర్కొన్నాడు.

రష్యా, బ్రిటన్, అమెరికాలకు చెందిన ప్రాచ్య పాశ్చాత్య రాజ్యాలకు చెందిన పదార్థ విజ్ఞాన శాస్త్రజ్ఞులు నిన్న నేడు ఇక్కడ సమావేశమై అణుశక్తి ఉత్పత్తి వినియోగాలకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలపై తమ అభిప్రాయాలను, తమకు తెలిసిన సమాచారాన్ని పరస్పరం వెల్లడించుకున్నారు.

వీరు ముఖ్యంగా అణువిచ్ఛేదనాన్ని, తద్వారా శక్తి ఉద్భవించే విధానాన్ని గురించి చర్చించారు. అణ్వస్త్రాల ప్రేలుడును, అణుశక్తి ఉత్పాదనానికి సంబంధించిన వివరాలు నేడు తొలిసారిగా బహిర్గతం చేయబడ్డాయి.

శోధన కేంద్రాన్ని సందర్శించడానికి రావలసిందిగా కోరుతూ బ్రిటన్ ఎంపిక ఆహ్వానిస్తే రష్యాకు, తూర్పుయూరోపియన్ రాజ్యాలకు చెందిన 30 మంది శాస్త్రజ్ఞులు అమోదించారని, వీరు ఇందునిమిత్తం ఆగస్టు 24న జెనీవా ఇక్కడనుంచి బ్రిటన్‌కు బయలుదేరవెళ్ళగలరని నేటిరాత్రి ఒక బ్రిటిష్ ప్రతినిధి ప్రకటించాడు.

ఈ ఆహ్వానాన్ని అన్ని దేశాలకు చెందిన శాస్త్రజ్ఞులు మొత్తం 100 మంది అమోదించారని ఆయన వివరించాడు.

శాంతికాల వినియోగానికి హైడ్రోజన్ బాంబు శక్తి

హైడ్రోజన్ బాంబులోవుండే శక్తిని శాంతికాల ప్రయోజనాలకై వినియోగించడం ఎలాగ? అనే విషయమై అమెరికా చాలాకాలంనుంచి పరిశోధనలు జరుపుతున్నదని అమెరికన్ పరమాణుశక్తి వ్యవహారాల సంఘం అధ్యక్షుడు అడ్మిరల్ లూయీ స్ట్రాస్ ఇక్కడ విశదం చేశారు.

చిన్న చిన్న జలాంతర్గాములకు అణువిచ్ఛేదక యంత్రాలు

వాషింగ్టన్, ఆగస్టు 11—చిన్న చిన్న జలాంతర్గాములలో ఉపయోగానికి తగిన అణువిచ్ఛేదక యంత్రాలను నిర్మించడానికి అమెరికన్ పరమాణుశక్తి సంఘం కంబుస్షన్ ఇంజనీర్స్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్లు నిన్నరాత్రి ఇక్కడ ప్రకటించబడింది.

కంఠ చికిత్సకు రష్యాలో ఐసోటోప్‌ల వినియోగం

జెనీవా ఆగస్టు 11—రష్యాలో కంఠపు చికిత్సకు రేడియో ధార్మిక శక్తిగల ఐసోటోపులు వినియోగించబడినట్లు ప్రఖ్యాత సోవియట్ రేడియాలజిస్టు డాక్టర్ ఏ. వి. కోజ్లోవా నేడిక్కడ అణుశాస్త్రజ్ఞుల మహాసభలో తెలియజేశారు.

కంఠయుబా వుండే ఆరోగ్యవంతమైన ధాతువులు దెబ్బతినకుండా ఐసోటోప్‌లను కేవలం కంఠపీఠ మాత్రమే ప్రయోగించడం ఇంతవరకు కష్టసాధ్యంగా పరిణమిస్తూ వచ్చిందని, అయితే ఇప్పుడు రష్యాలో సరాసరి కంఠలోపలికి పంపడానికి అనువైన, కొంచెంసేపు మాత్రమే పనిచేసే తమ ప్రత్యేకమైన వాన్ని కోల్స్యే కృతియపు ఐసోటోప్‌లు తయారు చేయబడుతున్నవని డాక్టర్ కోజ్లోవా వివరించాడు. ఈ విధానంద్వారా నయంచేయబడిన కేసుల వివరాలను కూడా ఆయన తెలియ జేశారు.

అమెరికాలో కొత్తరకం ఐసోటోప్‌ల తయారు

శరీరం అంతర్భాగాలలో ఏర్పడే వ్యాధుల చికిత్సకు పనికివచ్చే విశిష్టమైన కొత్తరకం ఐసోటోప్‌లను అమెరికా పెద్దఎత్తున తయారుచేయబోతున్నదనీ, ఇందునిమిత్తం ఒక పెద్ద కర్మాగారం నిర్మించబడుతున్నదనీ డాక్టర్ మార్షల్ బ్రూసర్ నేడిక్కడ అణుశాస్త్రజ్ఞుల మహాసభకు విశదం చేశాడు.

ఈ కొత్తరకం ఐసోటోప్‌ల తయారు 1957 లో ప్రారంభం కాగలదట.

ఈ ఐసోటోప్ పేరు "సీజియం 137" అనీ, ప్రస్తుతం వినియోగించబడుతున్న కోబాల్ట్‌కంటె ఇది చౌకగా లభించగలదనీ, దీనిని డాక్టర్లు కోబాల్ట్‌కంటె సులభతరంగా వినియోగించవచ్చుననీ డాక్టర్ బ్రూసర్ వివరించాడుకూడా.

ప్రపంచంలో అనేక విశాల ప్రాంతాలలో యురేనియం కొరకు ఇంకా అన్వేషణ ప్రారంభం కానేలేదని, పాశ్చాత్య దేశాలలో లభించగల యురేనియం ఒకటినుంచి పదింతలు ఎక్కువనుండగలదని అంచనా వేయబడిందనీ అమెరికన్ పరమాణుశక్తి వ్యవహారాల సంఘానికి చెందిన ముడిసరుకుల శాఖ డైరెక్టర్ మిస్టర్ జాన్సన్ తెలియజేశాడు.

కేన్సర్ చికిత్సకు కొత్త పద్ధతులు

జెనీవా, ఆగస్టు 12—ముదిరిపోయిన కేన్సర్ వ్యాధిని నయం చేయగల కొత్త చికిత్సా విధానాలను ఇప్పుడు అమెరికన్ శాస్త్రజ్ఞులు ప్రయోగించి పరీక్షిస్తున్నారని న్యూయార్క్‌లోని రాచెస్టర్ వైద్యకళాశాలకు చెందిన డాక్టర్ విలియంబేల్, డాక్టర్ ఇర్వింగ్ స్పార్ నేడిక్కడ అణుశాస్త్రజ్ఞుల మహాసభకు ఒక నివేదికను సమర్పిస్తూ విశదం చేశారు.

కేన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో అయితే అణుశక్తి ఉత్పాదనం వల్ల కలిగే రేడియో కిరణ ప్రసారం వల్ల పూర్తిగా నయం చేయవచ్చుగాని, ఆ వ్యాధి ముదిరిపోతే మాత్రం ఈ విధానాన్ని వినియోగించడం రోగికి ప్రాణాపాయాన్ని తెచ్చి పెట్టగలదని వీరు తెలియ జేశారు.

పరమాణుశక్తి శాంతికాల వినియోగంపై మిత్రరాజ్యసమితి ఆధ్వర్యం క్రింద ఇక్కడ ప్రపంచశాస్త్రజ్ఞుల మహాసభ ప్రారంభమై నేటికి అయిదు రోజులైంది.

నేడు రోగవిధానానికి, చికిత్సకు రేడియో ధార్మిక శక్తి గల ఐసోటోప్‌లు ఏ విధంగా తోడ్పడగలవనే విషయంపై ఇండియా కేన్సర్ పరిశోధన కేంద్రం డైరెక్టరు, ఇండియా పరమాణుశక్తి శాఖకు జీవవైద్య శాస్త్రాలలో సలహాసంఘం అధ్యక్షుడుఅయిన డాక్టర్ కె వి ఆర్. ఖనోల్కర్ చర్చను ప్రారంభించారు.

ఈ చర్చలో ఇండియా, బ్రిటన్, అమెరికా, రష్యా, కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, రుమేనియాల శాస్త్రజ్ఞులు పాల్గొంటున్నారు.

అణు విచ్ఛేదక యంత్రాలు

అణు విచ్ఛేదక యంత్రాల నిర్మాణ విధానాలు పొమ్మిది పంధల వరకు కలవనీ, ఇట్టి యంత్రాలను నిర్మించుకొనదలచిన దేశాలు వీటిలో ఏ విధాన్నయినా అనుసరించి నిర్మించుకొనవచ్చునని ఒక అమెరికన్ శాస్త్రజ్ఞుడు నేడిక్కడ తెలియజేశాడు.

అయితే, వీటిలో ఏ రకం యంత్రాన్ని ఎంచుకున్నా దాని నిర్మాణానికి విశేషంగా ధనాన్ని వెచ్చించవలసివుంటుందనీ అణుశక్తి ఉత్పాదనకు లభమయే ముడిసరుకులను బట్టి వాటికి అనుగుణమైన యంత్రాన్ని నిర్మించుకోవలసి వుంటుందనీ ఈయన వివరించాడు.

బ్రిటన్‌లోని హార్వెల్ పరమాణుశక్తి పరి

వెనుకబడ్డ దేశాలలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి

అణుశక్తి సహాయంతో జరగాలని సూచన

జెనీవా, ఆగస్టు 10—మిత్రరాజ్యసమితి ఆధ్వర్యంక్రింద పరమాణుశక్తి శాంతికాల వినియోగంపై ఇక్కడ జరుగుతున్న అణుశాస్త్రజ్ఞుల మహాసభలో నేడు ప్రపంచంలోని వెనుకబడ్డ దేశాలలో అణుశక్తితో నడపబడే విద్యుచ్ఛక్తి ఉత్పత్తికర్మాగారాలను నెలకొల్పడానికి గల అవకాశాలనుగురించి చర్చ జరిగింది.

పారిశ్రామికంగా అభివృద్ధిచెందిన దేశాలు అణువిచ్ఛేదక యంత్రాలను రాపించడంద్వారా మాత్రమేకాక, అణుశక్తి ఉత్పాదకద్రవ్యాల సప్లయిద్వారాకూడా వెనుకబడ్డ దేశాలకు సహాయం చేయాలని హెదర్ డీ బ్రూనెరీ మిత్రరాజ్యసమితి తరఫున ఒక వ్యాసాన్ని చదువుతూ విజ్ఞప్తి చేశారు.

వెనుకబడ్డ దేశాలలో ఒక్కొక్కదానిలో చిన్నచిన్న అణువిచ్ఛేదక యంత్రాలద్వారా విద్యుచ్ఛక్తిని ఉత్పత్తిచేసే కర్మాగారాలు పలుచోట్ల స్థాపించబడాలని ఈ వ్యాసంలో సూచించబడిందికూడా.

అమెరికన్ అణుశక్తి సంఘం ప్రకటన

వాషింగ్టన్, ఆగస్టు 10—ఇంతవరకు రహస్యంగా వుంచబడుతున్న ముడి యురేనియంను శుద్ధి చేయడానికి ప్రస్తుతం అనుసరించ బడుతున్న సాంకేతిక శాస్త్ర సంబంధమైన విధానాలను బహిర్గతం చేయడానికి తాను నిర్ణయించుకున్నట్లు అమెరికన్ పరమాణుశక్తి వ్యవహారాల సంఘం నేడిక్కడ ప్రకటించింది.

అయితే, అణ్వస్త్రాల నిర్మాణంలో వినియోగించబడే యురేనియంను శుద్ధి చేయవలసిన విధానాలుమాత్రం ఇంకా రహస్యంగానే వుంచబడగలవని ఈ ప్రకటనలో వివరించబడింది.

యురేనియంకై అన్వేషణ

జెనీవా, ఆగస్టు 10—మధ్య ఆఫ్రికాలో యురేనియం లభించగల ప్రాంతాల కోసం బ్రిటిష్ కంపెనీలు పెద్దపెట్టున అన్వేషణ ప్రారంభించినట్లు నేడిక్కడ విశదం చేయబడింది.

ట్రికోరా-కృత్రిమమైన కొత్త నూలు

న్యూయార్క్, ఆగస్టు 10—మామూలు సరకు చాలాకాలం మనగలిగే గుణాన్ని, సహజమైన పదార్థాలవల్ల కలిగే మృదుత్వాన్ని సమకూర్చే కొత్తరకం కృత్రిమమైన నూలును ఫిలడెల్ఫియాలోని ఒక నూలు కంపెనీ విపణి ప్రవేశ పెట్టింది.

దీనిపేరు 'ట్రికోరా' ఒకే పోగు దారంతో తయారుచేసిన ఈ నూలు పురుషులకు, స్త్రీలకు, బిడ్డలకు ఉపయోగించే స్వెట్టర్‌లకు, స్టాకింగ్స్‌కు ఉపయోగించబడుతూ 'నైలాన్'లా కనిపిస్తుంది.

ఒకే సన్నని పోగునంటి ఈ నూలుదారాన్ని ఉపయోగించడంవల్ల చిన్న దారాలవల్ల కొన్నలలో ఏర్పడే ముడులవంటివి వుండవని చెప్పబడుతూ వుంది.

"అణుశక్తి సమస్యను వసుధైక ప్రభుత్వంతో ముడి పెట్టరాదు"

రాజాజీ స్పష్టీకరణ

మద్రాసు, ఆగస్టు 11—వసుధైక ప్రభుత్వ స్థాపన ఇప్పటిలో జరిగే పని కాదనీ, కనుక అణ్వస్త్రాలు తెచ్చి పెట్టగల మహాపదాలను ప్రత్యేకమైన తక్షణ సమస్యగా పరిగణించి చర్చించాలని ఇండియా మాజీ గవర్నర్—జనరల్ శ్రీ సి రాజగోపాలాచారి నేడిక్కడ స్పష్టం చేశారు.

'అణుశక్తి సమస్య' అనే శీర్షికతో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు ఒక ప్రకటనను అందజేస్తూ ఆయన ఇంకా క్రింది విధంగా వివరించారు:

"జాతీయ స్వార్థ్య బంధాలకు అతీతమైన వసుధైక ప్రభుత్వం సంస్థాపించబడినప్పుడే యుద్ధం పూర్తిగా వర్జించబడుతుంది. అయితే, అటి వసుధైక ప్రభుత్వం అద్యతన భావిలో స్థాపించబడే అవకాశాలేమీ కానరావు ఇందుకు చాలా కాలం పట్టవచ్చు.

"కాగా, చర్చలద్వారా, సంధులవలన ద్వారా సంఘర్షణను తాత్కాలికంగా నివారించడం ఎప్పుడైనా సాధ్యమే. కాని, అది సంఘర్షణను పూర్తిగానివారించడం కాబోదు; అది ప్రస్తుత ప్రచ్ఛన్న యుద్ధాన్ని, వివిధ దేశాల పోటీపడి ఆయుధాలను వృద్ధి చేసుకుంటూ కొనసాగించడమే కాగలదు. ఇది మానవులకు దుర్భరమైన పరిస్థితి అని వేరే చెప్పనక్కరలేదు.

"అందుచేత, అణ్వస్త్రాల సమస్యను ఎప్పుడో జరగనున్న వసుధైక ప్రభుత్వ స్థాపనతో ముడి పెట్టరాదు దానిని ప్రత్యేకమైన తక్షణ సమస్యగా పరిగణించి చర్చించాలి."

పశ్చిమ జర్మనీలో అమెరికన్ విమానాలకు ప్రమాదం—66 మంది మృతి

కాగల్స్‌రూహ, పశ్చిమజర్మని, ఆగస్టు 12—అమెరికన్ సైనికులను గొనిపోయే రెండు పెద్ద విమానాలు ఇక్కడకు దక్షిణంగా వున్న ఒక ప్రాంతంలో ఆకాశంలో ఢీకొన్న కారణంగా 66 మంది దుర్మరణం పాలైనందుకు సంతాప సూచకంగా ఇక్కడి అమెరికన్ దారకానులపై పతాకాలు పతాక స్తంభానికి సగం ఎత్తున ఎగురవెయ్యబడినవి.

ఈ ప్రమాదంలో మొత్తం 67 మంది మరణించినట్లు మొదట వార్తలు వచ్చినవి.

ఇక్కడకు సమీపంలో వున్న ఎక్టర్డింజెన్ విమానాశ్రయంనుంచి ఈ రెండు విమానాలు బయలుదేరిన 15 నిమిషాలలో ప్రమాదం సంభవించింది. శిక్షణ సందర్భంలో ఈ విమానాలు అక్కడనుంచి బయలు దేరినవి.

ఒక విమానం ఆకాశంలో వుండగా ఇంజను చెడిపోయిందనీ, అంతట వెంటనే ప్రైకిపోయి, అక్కడ ఎగురుతున్న విమానాన్ని ఢీకొన్నదని తెలుస్తున్నది.

మొదటి విమానంలో 41 మంది సైనికులు, 5 గురు వైమానికులు, ఒక లోడ్‌మాస్టర్, రెండవ విమానంలో 14 మంది ప్రయాణీకులు, నలుగురు వైమానికులు, ఒక లోడ్‌మాస్టర్ వున్నారట.

ఒక విమానంనుంచి నిచ్చురు దూకడానికి ప్రయత్నించారు కాని, వారి పారచూట్‌లు పనిచేయ లేదని, విమాన ప్రమాదాన్ని కళ్ళారా చూచిన ఒకవ్యక్తి వెల్లడించాడు.

స్పీటర్లెండుకు విజయలక్ష్మి పయనం

లండన్, ఆగస్టు 11—బ్రిటన్‌లో ఇండియా హై కమిషనర్ శ్రీమతి విజయలక్ష్మీ పండిట్, వైద్యుల సలహాపై రెండువారాల విశ్రాంతి తీసుకొనడం నిమిత్తం నేడు స్విట్జర్లెండుకు బయలు దేరి వెళ్ళింది.

ఆఫ్రికన్ విద్యార్థికి ప్యాస్‌పోర్టు నిరాకరణ

దక్షిణాఫ్రికాలో సంచలనం

కేప్‌టౌన్, ఆగస్టు 11—అమెరికాలోని ఒక స్కూలులో విద్య నభ్యసించడానికై పెద్ద స్కాలర్‌షిప్ బహూకరించబడిన స్టీఫెన్ రామునోడి అనే 18 ఏండ్ల ఆఫ్రికన్ విద్యార్థికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్యాస్‌పోర్ట్ నిరాకరించినందుకు ప్రభుత్వ విధానంపై దక్షిణాఫ్రికాలో తీవ్రంగా వాదోపవాదాలు జరుగుతున్నవి.

18 ఏండ్ల ఈబాలుడు అమెరికాలో కొత్త వాతావరణానికి అనుగుణంగా ప్రవర్తించలేడని, అట్టి బాలునికి ప్యాస్‌పోర్ట్ ఇచ్చి అతని భవిష్యత్తును పాడుచేయడం ఇష్టంలేక ప్యాస్‌పోర్ట్ ఇవ్వలేదని ఆధికారులు వ్యవహారాల శాఖ ప్రకటించింది!

అసలు కారణం ఇది కాదనీ, ఆ ఆఫ్రికన్ విద్యార్థి స్టీఫెన్, మానవులందరూ సమానులనే సిద్ధాంతం తెలుసుకోకుండా దక్షిణాఫ్రికా ప్రభుత్వం అడ్డువేయదలచిందని స్టీఫెన్ చదువుకొన్న సెయింట్ పీటర్స్ స్కూలుకు చెందిన రెవెరెండ్ ట్రెవర్ హడ్డిల్‌స్టన్ విమర్శించాడు.

మద్రాసు, ఆగస్టు 12—మద్రాసులో కొత్తగా స్థాపించబడిన అడుకుటుంబ నియంత్రణ కేంద్రాలు ప్రారంభోత్సవంచేస్తూ, ప్రజలలో కుటుంబనియంత్రణ ప్రాధాన్యాన్ని గురించి ప్రచారం జరపడం అవసరమని మద్రాసు ఆరోగ్యమంత్రి శ్రీ ఏ. బి శెట్టిగారు తెలిపారు. ఈ సందర్భంగా పీపుల్స్ పార్కులో జరిగిన సభలో మాట్లాడుతూ వైద్యసిబ్బందులకు కుటుంబ నియంత్రణలో కొంతకాలం వారు శిక్షణనివ్వడానికి మద్రాసు ప్రభుత్వం నిశ్చయించిందని మంత్రి శ్రీ శెట్టిగారు వెల్లడించారు.

ఐక్, మావోల మధ్య "శిఖరాగ్ర" సమావేశం

అవసరమని ప్రధాని పండిట్ నెహ్రూ సూచన

లండన్, ఆగస్టు 10—

అమెరికా, చైనాల మధ్య పరస్పరంగా వ్యాపించివున్న విద్వేషాలను తొలగించడానికై యత్నించే నిమిత్తం ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్, మావో సే-టుంగ్‌ల మధ్య 'శిఖరాగ్ర' సమావేశం జరగవలసునని ప్రధాని పండిట్ నెహ్రూ ఇటీవల 'డెయిలీ మెయిల్' పత్రికా విలేకరి తనను కలుసుకున్నప్పుడు సూచించారు.

పండిట్ నెహ్రూ ఆ విలేకరితో యింకా యిలా అన్నారు:

"మూలప్రాచ్య సమస్యలపై శిఖరాగ్ర సమావేశం జరగడగు సమయం యింకా ఆసన్నం కాలేదనే నేను భావిస్తున్నాను.

అమెరికా, చైనాల అధినాయకుల మధ్య ఈ సమావేశం జరగవలసివుంది ఐసెన్‌హోవర్, మావో సే-టుంగ్ లిరువురి మధ్య సమావేశాన్ని నేను చూడగోరుతున్నాను. వీరు ఉభయులు ప్రపంచ వ్యవహారాల పట్ల సంకుచితదృష్టి లేనివారు.

"అయితే ఒక సంక జెనీవాలో జయప్రదంగా ఉభయ దేశాల ఉద్యోగుల మధ్య సమాలోచనలు కొనసాగుతూవున్న సమయంలోనే ఈ యిరువురు నాయకుల సమావేశం కారాదు. సమావేశం లక్ష్యం ఏదో కొంత సాధించడం కాని ఆర్భాటాలు, ప్రసంగాలు కావు గదా.

"చైనా, అమెరికాలు ఒక దేశాన్ని ఒకటి చివరకు ఎలాగూ గుర్తించుకోవడం జరుగుతుంది. ప్రపంచంలోని అతి ముఖ్య రాజ్యాలు మూడింటిలోను అవి రెండు. రాజ్యాలు కనక జీవితంలోని వాస్తవికాంశాలను ఎదుర్కొని తీరాలి."

ఒరిస్సాలో వర్షాభావం

భువనేశ్వర్, ఆగస్టు 11—కియోంఝార్ ప్రాంతంలో వర్షాలు లేక కరువు ఏర్పడి నదని, దానిని కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఆ ప్రాంతం ప్రజలు నేడు ఒరిస్సా ముఖ్యమంత్రి శ్రీ నవకృష్ణ చౌధురీకి ఒక మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోగలదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

అగ్రరాజ్య చతుష్టయ విదేశాంగ మంత్రుల సమావేశం

జెనీవాలో అక్టోబర్ 27 న జరగగలదట

పారిస్, ఆగస్టు 11—ఇటీవల జెనీవాలో జరిగిన "శిఖరాగ్ర" సమావేశం నిర్ణయాలకు అనుగుణంగా అగ్రరాజ్య చతుష్టయం విదేశాంగ మంత్రులు జెనీవాలో అక్టోబర్ 27 వ తేదీని కలుసుకొనగలరని ఫ్రెంచి విదేశాంగ కార్యాలయం నేడు ప్రకటించింది.

ఈ ప్రకటన ఇంకా ఇలా తెలుపుతూ వుంది:

"ఫ్రెంచి, బ్రిటిష్, అమెరికన్, సోవియట్ ప్రభుత్వాల రాయబారుల ద్వారా జరిగిన చర్చల ఫలితంగా నాలుగు అగ్రరాజ్యాల విదేశాంగ మంత్రులు జెనీవాలో అక్టోబర్ 27 వ తేదీని సమావేశం కావాలని నిర్ణయించబడ్డది. విదేశాంగ మంత్రుల సమావేశానికి ఒక సమష్టి కార్యక్రమం వుండాలని కూడా నాలుగు రాజ్యాల ప్రభుత్వాలు అంగీకరించాయి."

వాణిజ్య సుంకాల ఒడంబడికలో జపాన్‌కు సభ్యత్వం

జెనీవా, ఆగస్టు 11—వాణిజ్య సుంకాల ఒడంబడిక సంస్థలో జపాన్‌కు సభ్యత్వమీయబడినట్లు నేడు అధికారపూర్వకంగా ప్రకటించబడింది. ఈ సభ్యత్వం సెప్టెంబర్ 10 వ తేదీనుంచి అమలుకు వస్తుంది.

రష్యాతో జపాన్ శాంతిసంధి

సఖాలిన్, కురైల్‌లనుంచి సేనల ఉపసంహరణకు సూచన

టోకియో, ఆగస్టు 11—రష్యాతో జపాన్ చేసుకోదలచిన శాంతి ఒడంబడిక ముసాయిదా 50 వ అక్షాంశరేఖకు దక్షిణంగా సఖాలిన్, కురైల్ దీవులనుంచి సోవియట్ బలాలు ఉపసంహరించుకొనబడాలని ప్రతిపాదించినట్లు పెక్కు జపనీస్ వార్తాపత్రికలు నేడు ప్రకటించాయి.

ఒడంబడిక అమలుకు వచ్చిన మూడు మాసాలలోగా హోబోమై, షికోటాన్ దీవులు, దక్షిణ సఖాలిన్, కురైల్‌లనుంచి రష్యన్ సేనలు ఉపసంహరించుకొనబడాలనే శాంతి ముసాయిదాలో వున్నదని ఈ పత్రికలు ఒక అధికారవర్గాన్ని పేర్కొంటూ అన్నవి ఒక పత్రిక ఉపసంహరణకు ఏడాది గడువుగా నిర్ణయించబడ్డదని అన్నది.

అయితే అధికార వర్గాలవారు పత్రికా ప్రకటనలను ధృవపరచలేదు.

రక్షణ పథకం

జపనీస్ విదేశాంగమంత్రి షిగెమిట్సు ఈ నెలాఖరున వాషింగ్టన్‌కు వెళ్ళినప్పుడు జపాన్ నౌకా, వైమానిక, భూతలదళాల అభివృద్ధికి తాము తలపెటిన షడ్వర్ష ప్రణాళికను గురించి చర్చించగలడని పత్రికలు నేడు ప్రకటించాయి.

వచ్చే మూడు సంవత్సరాలలోను అమెరికన్ భూతల సైన్యాల పూర్తి ఉపసంహరణకు ఈ పథకం అవకాశమీయగలదని, అయితే, అమెరికన్ వైమానిక, నౌకాదళాలు మాత్రం యథాతథంగా అట్టేపెట్టబడగలవని ఈ వార్తలు సూచిస్తున్నవి.

ఇండో-చైనాలో ఎన్నికలు

లండన్, ఆగస్టు 11—వియత్‌నామ్‌లో ఎన్నికలు జరపడం విషయమై బ్రిటన్, అమెరికాలకు ఏకాభిప్రాయం కలదని బ్రిటిష్ విదేశాంగ శాఖ నేడు వెల్లడించింది.

ఎన్నికలపై మిస్టర్ డల్లెస్ ప్రకటన బ్రిటిష్ విదేశాంగ శాఖకు కలవరపరచినట్లు ఒక అమెరికన్ పత్రికలో వచ్చినవార్త గురించి బ్రిటిష్ విదేశాంగ ప్రతినిధిని ఒకరు ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ ఎన్నికల విషయంలో దక్షిణ వియత్‌నామ్ ఉత్తర వియత్‌నామ్ సంప్రతింపులు ప్రారంభించవలెననే పాశ్చాత్య అగ్రరాజ్యత్రయం అభిప్రాయంతో మిస్టర్ డల్లెస్ ఏకీభవించినట్లు ఆయన ప్రకటన వెల్లడించిందని పేర్కొన్నాడు.

సంగ్రహ ప్రకటనలు

టెండర్లకు ఆహ్వానం

ఆంధ్ర యూనివర్సిటీ

నెం. ఏ ఎ 6-5242-55 వాల్తేర్, 5-8-55

శాశ్వత నీళ్ళకుళాయి పూర్వ మార్తి స్టోర్స్ సప్లయి చేసే నిమిత్తం రిజిస్ట్రార్, ఆంధ్ర యూనివర్సిటీ, వాల్తేర్ వారు 26-8-1955 శుక్రవారం సాయంకాలం 4 గంటల వరకు టెండర్లు స్వీకరించెదరు. షెడ్యూలు, మొదలగు వివరాలు—వాటి ఫీజు రు 6/-లతో రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసి పొందవచ్చు.

రిజిస్ట్రార్.

టెండరు నోటీసు

గుంటూరుజిల్లా, తెనాలి తాలూకా, పెదరావూరు పంచాయతీలో 1955-56 సం॥కు యీ దిగువ సుదహరించిన పనుల కొరకై ది 22-8-1955 సాయంకాలము 4 గంటలవరకు శ్రీ ప్రెసిడెంటుగారిచే సీల్డు చేయబడిన టెండర్లు తీసుకొనబడును

పని వివరము.	ఎస్టిమేటు
1. మునసబుగారి బజారు రిపేరు చేయుట	రు. 2000/-
2. పూర్ణుస్కూలుపక్క బజారు రిపేరుచేయుట	రు. 1400/-
3. పాలడుగు చలమయ్యగారి బజారు రిపేరు చేయుట	రు. 1200/-
4. బాపట్లమూరివారి బజారు రిపేరు చేయుట	రు. 1100/-
5. కొణిజేటివారి బజారు రిపేరు చేయుట	రు. 800/-
6. కరణముగారి బజారు రీమెటల్ చేయుట	రు. 1500/-
7. జిల్లాబోర్డు స్కూలురోడ్డు మెటల్ చేయుట	రు. 1500/-
8. శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయం బజారు రిపేరు చేయుట	రు. 1800/-
9. పెదరావూరుకాల్వ సంతె పశు పోవు రోడ్డు రిపేరుచేయుట	రు. 1250/-
10. మూడికలపల్లి బజారు నెం. 63 & 68 రిపేరుచేయుట	రు. 900/-
11. పెదరావూరు కాల్వ కంతెనుండి క్రొత్తక్కకాలువ వరకు క్వారీ రబ్బిష్ పరుచుట	రు. 2000/-

వరకు పనులకు గాను రు. 100/- కు రు. 5/- చొప్పున ధరావత్తు చెల్లించి రసీదును టెండరుతోకూడా జతపరచవలెను. ఇతర విషయములు ఆఫీసులో తెలిసికొనవచ్చును.

పాలడుగు రంగయ్య, ప్రెసిడెంటు,
గ్రామపంచాయతీ, పెదరావూరు, 6-8-55

అమ్మకము

తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం తాలూకా, రాయల్ దేవపురం, శ్రీ ఎం. తాలూకు య॥ 60-11 సెంట్లు భూమి అమ్మబడును. కావలసినవారు వెంటనే వచ్చి సైటు చేసుకోవలయును.

కోరుకొండ వెంకటరత్నం,
సా॥ హుసన్ బాదా,
(వయా) ద్రాక్షారామం.

కోర్టు నోటీసు

చిత్తూరు జిల్లా కోర్టు
ఓ. పి. నెం. 12 ఆఫ్ 1955

కే. శ గురప్పనాయుడు కుమార్తెలు సరోజమ్మ, కాంతమ్మ, కుమారుడు నారాయణస్వామి మైనర్లైనందున వారి గార్డియన్ షిప్ విషయం.

శ్రీ రామశేని సెంగయ్య, ఈ పురశకెంపెట్ట సదరు పైన పేర్కొన్న మైనర్ల రక్షకుడు, ఆస్తి పాస్తుల రక్షణకు పిటీషనరును గార్డియన్‌గా నియమించడానికి పెట్టుకొన్న అర్జీ విచారణ 17-8-55న వాయిదా వేయబడిందని ఇందుమూలంగా తెలియజేయుడమైనది.

పి. ఎస్. నాగ సుందరన్,
పిటీషనర్ తరఫు అడ్వొకేటు,
చిత్తూరు, 21-7-1955.

ప్రకటన

శ్రీ వనలక్ష్మి ఆయిల్ మిల్సు లిమిటెడ్ గాయుదుర్గం

స్పెషల్ మీటింగు

5-8-55 తేదీ సాయంత్రం 3 గంటలకు పై మిల్సు స్పెషల్ మీటింగు జరుపబడి ఈ క్రింది ఎక్స్ట్రార్డినరీ తీర్మానములు చేయుడమైనది:

1. శ్రీ భగలక్ష్మీ ఆయిల్ మిల్స్ లిమిటెడ్‌కు బాకీలు వుండుటవలన, లిక్విడేషన్ జరుపుటకు సాధ్యము కానందువల్లను, మూడు సంవత్సరములుగా లిక్విడేషన్ జరుపకుండుటవల్ల కంపెనిని వాలంటరీగా వైండప్ చేయుటకు తీర్మానించడమైనది.
2. రాజేశ్రీ జి. వి. వెంకటేశులు శెట్టిగారిని వాలంటరీ లిక్విడేటరుగా ఏర్పాటు చేయుటకు తీర్మానించడమైనది.

(సం.) ఆర్. ఎస్. బసవన గౌడు,
వేముల నారాయణప్ప,
జయంతి గవురయ్య,
హోలేపల్లి ఈశ్వరప్ప.

"ట్రిపెక్స్ గ్లాస్" అన్ని కార్లకు, బస్సులకు న్యాయమైనట్టి ధరలకు కొత్త స్టాకు నుంచి సేఫ్టీ గ్లాసు లభించును.

చిరునామా:

ఎస్.ఎం. యూసఫ్, డైరెక్టు ఇంపోర్టర్స్, మోటార్ గ్లాస్ స్పెషలిస్టు,
37, దేవరాజ ముదలి వీధి, మద్రాసు-3.

లక్ష రూపాయలకు, దానికి పైబడిన మొత్తాలు స్థిరచరాస్తులు, ఫ్యాక్టరీలు, వస్త్ర పరిశ్రమాగారాలు, పెద్ద సంస్థలు, థియేటర్లు, తోటలు; భూములు, గనులు, వస్తు సంభారాలు వగైరా హామీపై దీర్ఘకాలిక ఋణాలు ద్రవ్యం సమకూర్చబడగలదు. ఎస్. పూనేకర్, పూనేకరు బిల్డింగ్, 37, ఉమర్ ఖాదీ రోడ్డు, బొంబాయి-9.

వ్యయముగా చక్కని ఇంగ్లీషు నేర్చుకొను టెట్లు?

3 వ ఫారముసుండి మెట్రిక్యులేషన్, స్కూల్ ఫైనల్ పరీక్ష వరకు కావలసిన ఇంగ్లీషు ఒక్క నెలలో ఈ Self Instructor in English Grammar (తెలుగు-ఇంగ్లీషు) తప్పక నేర్పి తీరును. ఎవరూ నేర్పనక్కరలేదు. వెల రు. 2/-.

Apply to M. D Devadanam, Gudivada P O, Krishna Dt.

రాజపాలయములో అసలు చేప నారు మొక్కలు ఉత్పత్తిచేసి సప్లయి చేయుచున్నారు. వివరములకు వ్రాయుడు:

కే. ఎస్. కృష్ణమరాజు, రాజానర్సరి, రాజపాలయము, (ఎస్. ఆర్.)

కావలెను

అర్హత కలిగిన 3 జూనియర్ తెలుగు పండితులు తాలూకా హైస్కూలునకు కావలెను. లోకల్‌బోర్డు స్కేలు ప్రకారం జీతం యివ్వబడును. 15-8-55 లోపల దరఖాస్తులు కరస్పాండెంటు గారికి చేరవలెను. సంపూర్ణ దరఖాస్తు కాపీని డిస్ట్రిక్టుఎడ్యుకేషనల్ ఆఫీసర్, గుంటూరు నార్తు, గుంటూరు కేర పంపవలెను.

కరస్పాండెంటు,
తాలూకా హైస్కూల్, తెనాలి.

అనుభవశాలియైన గ్రేడ్ I తెలుగు పండితుడు బాపట్లలోని ఎస్. వి. హైస్కూల్‌కు కావలెను. ప్రభుత్వపు స్కేలు పైన జీతం. డిస్ట్రిక్టు ఎడ్యుకేషనల్ ఆఫీసర్, గుంటూరుసౌత్, బాపట్లకు కాపీపంపుతూ కరస్పాండెంటుకు దరఖాస్తు పంపండి.

విదేశాలలోని కొనుగోలు దారులకు వేరు వేరు సూచనలు ఎగుమతికి మేము ఏర్పాటు చేస్తాము ఎక్స్‌పోర్టర్స్, కామర్షియల్ ఏజంట్ ... ది ఎంపోరియం (ప్రైవేటు), 35, లింగి చెట్టి వీధి, మద్రాసు. ఫోన్: 4162.

ఆయుర్వేదము మూలికలు

దాదాపు 2,000 ఏళ్ల క్రితం మానవాళి అజ్ఞానాంధకారంలో మునిగి వున్నప్పుడే అయుర్వేదం మానవుని శారీరక వ్యాధులన్నింటిని కుదర్చడమే గాక, ఆరోగ్య రక్షణకు, చిరకాలం జీవించడానికి తగిన రహస్యాన్ని కూడా తెలియజేసింది.



మనదేశం మూలికల మయం. ప్రాచీన భారత యోగపుంగవులు వనమూలికలు, తీగె మొక్కలకు వున్న మహత్తరశక్తిని కనుగొన్నారు. వీటి శక్తిలో అత్యల్ప భాగం మనిషికి నూతన జీవితాన్ని ప్రసాదించి, నవ్యోత్తేజాన్ని చేకూర్చగలదు. ఈ రహస్యాన్ని పుత్రపౌత్ర పారంపర్యాగా కాపాడుతూ అయుర్వేదం ద్వారాను, ఆధ్యాత్మికశక్తి ద్వారాను మానవాళికి ఎనలేని సేవచేశారు. ఆయుర్వేదశాస్త్ర ప్రకారం ఇతర కొత్త వ్యాధులను తెచ్చి పెట్టకుండా, అసలు రోగాన్ని కుదర్చగలదే నిజమైన చికిత్స.

ఈ చిన్నసంస్థ ఆయుర్వేద సూత్రాలననుసరించి కృషిచేస్తూ, స్వదేశస్థులకు సేవ చేస్తున్నది. అనుభవజ్ఞులైన మా కవిరాజ్‌లు (వైద్యులు) కూడా ఈ మహత్తర లక్ష్య ప్రేరితులై ప్రజాసేవకు నడుంగట్టుకున్నారు.

ఇద్దరుప్రఖ్యాతిదులైన కవిరాజ్‌లు కీర్తిశేషులు దేవేంద్రనాథ్ సేన్, ఉపేంద్రనాథ్ సేన్‌లచే 77 సంవత్సరాల క్రితం ఈసంస్థ స్థాపించబడింది.

వ్యాధిగ్రస్తులకు మా కవిరాజ్‌లు ఉచిత వైద్యసలహా నివ్వగలరు.

సి. కె. సెన్ & కం. లిమిటెడ్. జబాకుసుమ్ హౌస్. కలకత్తా-12
117. ఆర్మీనియన్ వీధి, మద్రాసు-1

ఆంధ్ర డిపో—హనుమాన్ డ్రగ్ స్టోర్సు, రేపల్లె. CK. Avr. I Tel

సిరోలిన్ మీ దగ్గుకు కారణమును నిర్మూలనము చేస్తుంది.

— మీ దగ్గును అపుట మాత్రమే కాదు. సిరోలిన్ మీకు దగ్గును కలిగించే అపాయకరమైన రోగ క్రిములను నిర్మూలిస్తుంది.

దగ్గుకు నిరపాయమైన కుటుంబ ఔషధము

నేషనల్ వారి
కాశ్మీర్ స్నో
ముఖ తేజస్సుకు



THE NATIONAL TRADING CO BOMBAY & MADRAS
ది నేషనల్ ట్రేడింగ్ కంపెనీ, బొంబాయి, మద్రాస్.

చక్కని చొక్కాకు వుండు 3 లక్షణములు
- ప్రశస్తమైన కత్తిరింపు-ప్రవీణులైన పని వారలచే
- మేలురకం వస్త్రములు-బిన్నీవారి తయారు
- ఆకర్షణీయమైన రంగులు-నమూనాలు.

ఆంధ్ర ఏజంటు:
N. V. SUBRAHMANYAM
GANDHINAGAR
VIJAYAWADA.

★★ ఆంధ్రప్రభ ★★

సచిత్ర వారపత్రిక

జన్మదిన సంచిక

17-8-55 ★ 80 పేజీలు ★ వెల 4 అణాలు

— ఇందులో —

తెలివెనుక నిజాలు	(కథ)	శ్రీమతి వి. ప్రభావతి
నాటకం	(కథ)	శ్రీ కుప్పిలి సింహాద్రి
అన్వేషణ	(నాటిక)	శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు
చెల్లని చిలుకు కాసు	(కథ)	శ్రీ శింగ్రాచార్య వెంకటరావు
మతివిలాసం	(ప్రాచీన ప్రహసనం)	విద్వాన్ విశ్వం
ఏకాకి	(సీరియల్)	శ్రీమతి కె. రామలక్ష్మి
జానపద నృత్యాలు	(వ్యాసం)	శ్రీ సంగమేశం
ముగ్గురూ మూడు విధాలు		(ప్రమదావనం)
పూరీ రకరకాలు		"
షాపింగ్ బాగ్		"
పంతొలుపా - తోక్ జేలు	(రేడియోకథ)	
శ్రీ గూటుముక్కల మంగ కార్తికరావు		(బాలప్రభ)
నశేశనగారి చరిత్రం	(సీరియల్)	"
బొమ్మరిల్లు	(కథ)	"
నిద్ర	(కథ)	"
సాంఘిక చిత్రాల విజయసాధన		(చిత్రప్రభ)

— ఇంకా —

తెలుపు-నలుపు, ఈహాగానం, పలపాటలు, కుడి-నానుడి, గొలుసుకట్టు, కాల వినోదం (వ్యంగ్య చిత్రాలు) వర్ణచిత్రాలు, చిత్రాలు, ఫొటోలు, వగైరా..................

జర్నలిస్టుల పట్ల పోర్చుగీస్ అధికారుల వైఖరి

పత్రికా రచయితల యూనియన్ విమర్శ

బరోడా, ఆగస్టు 11 — గుజరాత్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కార్యవర్గం నేడిక్కడ సమావేశమై గోవా వెళ్లడానికి భారతీయ పత్రికా రచయితలకు పోర్చుగీసు అధికారులు అనుమతిని నిరాకరించినందుకు వారి చర్యను ఖండించింది.

వార్తలను సేకరించడం జర్నలిస్టుల ప్రాథమిక హక్కు అని, పోర్చుగీసువారి చర్య ఆ ప్రాథమిక హక్కును నిరాకరించడమే కాగలదని కూడా ఈ తీర్మానంలో పేర్కొనబడింది.

జర్నలిస్టుల జీతాలు, ఉద్యోగ వసతులు వేజీబోర్డు వెంట నిర్ణయించడం మున్నగు వాటిని గురించి ప్రెస్ కమిషన్ చేసిన సిఫారసులను వెంటనే అమలుజరపాలని కూడా కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరింది.

కొత్త సోషలిస్టు పార్టీ

త్వరలో మద్రాసులో నాయకుల సమావేశం

మద్రాసు, ఆగస్టు 9 — ఇండియాలోని సోషలిస్టు ఉద్యమంలో నూతన పరిణామాలకు అనుగుణంగా కొత్తపార్టీ స్థాపనకు సంబంధించిన వివరాల పరిశీలనకు మద్రాసులో ఆగస్టు 27 వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఒక సమావేశం జరగగలదని నేడిక్కడ జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించబడింది. ఆ సమావేశాన్ని డాక్టర్ లోహియా సిద్ధాంతాలను ఆమోదిస్తున్న దక్షిణ భారతంలోని సోషలిస్టు నాయకులు ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొనబడింది.

ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ కె ఆర్ నల్లాశివంగారు నేడిక్కడ మాట్లాడుతూ దక్షిణ ప్రాంతీయ సోషలిస్టు సమావేశం జరపబడుతుందని, ఇండియాలో ప్రస్తుతం ప్రభుత్వంతోను, కాంగ్రెసుతోను సహకరించడమా, లేదా సాంఘిక విధానంలో ముఖ్యమైన మార్పులను సాధించడానికి దేశంలో పిల్లవంతపడానికి ప్రయత్నించడమా అన్న సమస్యపై సోషలిస్టు ఉద్యమంలో తీవ్రమైన ప్రతిష్టంభన ఏర్పడిందని తెలిపారు

ప్రజా-సోషలిస్టుపార్టీనుంచి విడిపోయి కొత్తగా ప్రత్యేకంగా సోషలిస్టు గ్రూపును నిర్మించడమే తమ లక్ష్యమని, సమావేశం పూర్తిగా జయప్రదం కాగలదనే తాము విశ్వసిస్తున్నామని శ్రీ నల్లా శివంగారు ప్రకటించారు.

ఈ సమావేశాన్ని ఏర్పాటు చెయ్యడానికి నిశ్చయించిన నాయకులలో ఒకరైన శ్రీ పి వి జి రాజుగారు మాట్లాడుతూ, కాంగ్రెసుపార్టీ సోషలిజాన్ని స్థాపించజాలదనే కొత్త సోషలిస్టు పార్టీ విశ్వాసమని, కాంగ్రెసుపార్టీ సోషలిస్టు సిద్ధాంతాన్ని ఆమోదించిన పార్టీకాదని పేర్కొన్నారు.

గుల్బర్గా జిల్లాలోని పోరావునలో 1953 లో తగు అధికారం లేకుండానే సర్దార్ వల్లభాయ్ పటేల్ శిలా విగ్రహాన్ని స్థాపించినందుకు ఆరెసు గావించబడిన ఆర్య సమాజవాదులు కొమ్మందుగురిపై కేసులను గుల్బర్గా జిల్లా మేజిస్ట్రేటు కొట్టివేశారు.

మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతి రద్దుకు కాల నిర్ణయం

వాంఛనీయంకాదని పార్టీ సమావేశంలో ప్రధాని పండిట్ నెహ్రూ హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆగస్టు 11 — మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతిని రద్దు చెయ్యడానికి ఒక కాలపరిమితిని నిర్ణయించడం వాంఛనీయం కాదని నేడు కంపెనీల బిల్లుపై పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీలో జరిగిన చర్చ సందర్భంలో ప్రధాని నెహ్రూ చెప్పినట్లు తెలుస్తున్నది.

కంపెనీల బిల్లుపై సెలెక్టు కమిటీ నివేదికను కాంగ్రెస్ పార్టీ చర్చించడంలో ముఖ్యంగా రెండు విషయాలు పరిశీలించవలసి వస్తున్నది అందులో ఒకటి-కంపెనీల చట్టాన్ని అమలు పరచడానికి ఒక స్టాట్యుటరీ కార్పొరేషన్‌ను నియమించాలా, లేక ప్రభుత్వశాఖ ద్వారా ఆ పని చెయ్యాలా అనే విషయం రెండవది-మేనేజింగ్ ఏజెన్సీపద్ధతికి ఒక కాలపరిమితిని నిర్ణయించడం ఎంతవరకు మంచిది అనే విషయం

చర్చ సందర్భంలో కలుగజేసికొని మాట్లాడుతూ, 1948 లోని పారిశ్రామిక విధాన ప్రకటనలో ప్రైవేటు పరిశ్రమల జాతీయకరణకు 10 సంవత్సరాల కాలపరిమితిని నిర్ణయించకుండా వుంటే బాగుండేదని ఇప్పుడు అందరూ అంటున్నారని ప్రధాని నెహ్రూ అన్నారు ఆ దృక్పథంతో చూస్తే, ఇప్పుడు మేనేజింగ్ ఏజెన్సీల రద్దుకు ఒక కాలపరిమితిని నిర్ణయించడంలో వివేకంలేదని ఆయన పేర్కొన్నారు.

వ్యక్తిగతంగా తాను మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతికి వ్యతిరేకినని, అయితే ద్వితీయ పంచవర్ష ప్రణాళిక దృష్ట్యా ఉత్పన్నమయ్యే వాస్తవిక కారణాల వల్ల ఈ మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతికి కొంత అవకాశం ఇచ్చి చూడడం మంచిదని ప్రధాని నెహ్రూ అన్నారు ఈ పద్ధతిపై ప్రభుత్వ కంట్రోలును బిగించవచ్చునన్నారు ఇది సాంకేతిక విషయమని ఈ పద్ధతిని ఎప్పుడు, ఏ విధంగా రద్దు చెయ్యాలనే విషయాన్ని సాంకేతిక నిపుణుల నిర్ణయానికి వదలడం ఉత్తమమని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంలో ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ తన అభిప్రాయాన్ని ఇస్తూ, ఈ బిల్లును రూపొందించడానికి నెలలు, సంవత్సరాలు పట్టిందని, దీనిపై సెలక్టు కమిటీ పరిశీలన కూడా జరిగిందని, కాగా, మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతిని రద్దు చెయ్యడం కంటె సవరించడం మంచిదన్న సెలక్టు కమిటీ వుద్దేశంతో అంగీకరిస్తే బాగుంటుందని పేర్కొన్నారు సభ్యులు చేసిన నిర్మాణాత్మకమైన సూచనలు పరిగ్రహించబడగలవని అంటూ, మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతిని రద్దు చేస్తామన్న పార్టీ వాగ్దానాలకు, ఇప్పుడు ఈ సమస్యకు సంబంధం లేదని శ్రీ దేశముఖ్ పేర్కొన్నట్లు తెలుస్తున్నది.

కంపెనీ చట్టాన్ని అమలుపరచడానికి ఒక స్టాట్యుటరీ కమిషన్‌ను నియమించాలన్న సూచనకు శ్రీ దేశముఖ్ తన వైముఖ్యాన్ని ప్రకటించి, అందుకు ఒక ప్రభుత్వం శాఖనే ఏర్పాటు చెయ్యాలన్న సెలక్టు కమిటీ సిఫారసును సమర్థించారు

ఈ రెండు ముఖ్య విషయాలలోను తుది నిర్ణయం మరికొన్ని సమావేశాల తరువాత తీసుకోబడగలదట.

తక్కిన సభ్యులలో శ్రీ దేబేశ్వర్ శర్మ మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతిని ఒక కాల పరిమితిలో రద్దు చెయ్యాలని జయపూర్ కాంగ్రెస్ తీర్మానం ఈ పద్ధతి రద్దును కోరుతున్నదని వాదించారు.

సోషలిస్టు లక్ష్య సిద్ధాంతానికి అనుగుణంగా సెలక్టు కమిటీ సిఫారసులను సవరించాలని శ్రీ ఎన్. వి. గాడ్గిల్ కోరారు స్టాట్యుటరీ కమిషన్ నియామకం మంచిదికాదన్నారు

శ్రీ చందులాల్ పరీక్, శ్రీ అవినాశలింగం చెట్టియార్‌గార్లు మేనేజింగ్ ఏజెన్సీపద్ధతి విషయంలో సెలక్టు కమిటీ సిఫారసులను సమర్థించారు.

పార్టీ సమావేశం తిరిగి మంగళవారం జరగగలదు

సినిమా నటునికి కారు ప్రమాదం

మద్రాసు, ఆగస్టు 11 — మైలాపూర్ రోడ్ సిటీ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ కాలనీలో నివసిస్తున్న సినిమా యాక్టర్ టి కె రామచంద్రన్ ఆతని తల్లి, భార్య, నౌకరు సుబ్రహ్మణ్యం కారు డ్రయివర్ చొక్కలింగంలకు కారు ప్రమాదంలో నేడు దెబ్బలు తగిలినవి [illegible] ఆలయానికి [illegible] అనుమతిలో చేర్చబడినారు [illegible]

ఇక్కడికి [illegible] ప్రమాదాలు సంభవించినవి [illegible] సినిమా [illegible] రాయల్ రోడ్ [illegible] గుద్దుకొన్నవి [illegible] అయితే ఎవ్వరికి ప్రమాదం [illegible] లేదు.

కలకత్తా, ఆగస్టు 10 — అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలియమ్ డగ్లస్ [illegible] ఇచ్చిన ఉపన్యాసాల [illegible] ఇండియా [illegible] "మా [illegible] నుంచి [illegible] వరకు-అమెరికా, ఇంకా [illegible] పరిశీలించి" అనే [illegible] ఉపన్యాసాలలో [illegible] ఈ రెండు దేశాల [illegible] భేదాలు నివారించబడినవి.

గోవా స్వాతంత్ర్య సమరవీరులు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సంస్మరణ

కలకత్తా, ఆగస్టు 11 — పోర్చుగీసుల కాల్పులకు గురియై మరణించిన ముగురు భారతీయ సత్యాగ్రహుల ఆత్మలకు శాంతిని కోరుతూ పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోని నాన్-కాంగ్రెసు సభ్యులు ఒక నిమిషంసేపు మౌనంగా నిలబడారు,

అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే పార్లమెంటు సభ్యుడు శ్రీ పతిరామ్‌రాయ్ పాకిస్థాన్ డిప్యూటీ హైకమీషనర్ కె నస్రుల్లా ప్రసంద విఖ్యాతశాస్త్రవేత్త ప్రొఫెసర్ ఐన్‌స్టయిన్‌ల మృతి సంగతి స్పీకర్ ప్రస్తావించారు అంతవారి సంస్మరణకై రెండు నిమిషాలు అసెంబ్లీ సభ్యులందరూ లేచి మౌనంగా నిలబడ్డారు

అప్పుడు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ జ్యోతిబసు గోవా స్వాతంత్ర్య సమరంలో పోర్చుగీసువారి కాల్పులకు గురి అయి మరణించిన స్వాతంత్ర్య వీరులను కూడా సంస్మరించాలని సూచించారు.

దానిమీదట కాంగ్రెసు పార్టీ సభ్యుడు ఎస్. కె ముఖర్జీ మాట్లాడుతూ, ఆ స్వాతంత్ర్య వీరులపట్ల అన్ని పార్టీలవారికి సానుభూతి కలదని, ఇది కేంద్రానికి సంబంధించిన విషయమని అన్నారు

ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ సుధీర్ చౌధురీ మాట్లాడుతూ, మౌనప్రార్థనలో పాల్గొనడం కాంగ్రెస్ సభ్యులకు ఇష్టంలేకపోతే మిగతావారికి అవకాశమివ్వాలని సూచించగా ఆ ప్రకారం చేయబడింది.

మావో, చౌ ఎన్-లై సందర్శించని చైనా భూభాగాలు

భారతీయ సంస్కృతి రాయబారవర్గం పర్యటించిన వైనం

కలకత్తా ఆగస్టు 11 — చైనాలో పర్యటించి తిరిగి వచ్చిన భారతీయ సంస్కృతి రాయబారవర్గ నాయకుడు, విదేశాంగశాఖ డిప్యూటీ మంత్రి అయిన శ్రీ కె కె చాందా నేడు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ప్రధాని నెహ్రూకు "భారత రత్న" బిరుదు ప్రదానం చేయబడిన సంగతి హాంగ్‌కాంగ్‌లో కాని తనకు తెలియలేదన్నారు.

రాయబారవర్గం పెకింగ్‌నుంచి చైనాలోని వివిధ ప్రాంతాల పర్యటనకు బయలుదేరగానే ప్రపంచంతో దానికి సంబంధం లేకుండా పోయిందని చైనీస్ వార్తాపత్రికలను రాయబారవర్గ సభ్యులు చదవలేకపోవడం కొంత కారణమన్నారు పైగా చైనా ప్రెసిడెంట్ మావో సేటుంగ్‌గాని, ప్రధాని చౌ ఎన్-లైగాని ఇంతవరకు సందర్శించని ప్రాంతాలకు కూడా రాయబారవర్గం వెళ్ళడం మరి కొంత వరకు కారణమని శ్రీ చాందా అన్నారు

ఒకసారి తమ రాయబారవర్గం గోబీఎడారిలో కూడా ప్రయాణం చేసిందని ఆయన వివరించారు

ఆగ్నేయాసియా సంగీత మహాసభ

ఇండియాకు ఆహ్వానం

న్యూఢిల్లీ, ఆగస్టు 10 — ఆగ్నేయాసియా సంగీత సమావేశంలో పాల్గొనవలసిందిగా ఫిలిప్పీన్సు జాతీయ సంగీతసభ ఇండియాను ఆహ్వానించింది

ఈ సమావేశం ప్రపంచ విజ్ఞాన సమితి సహకారంతో మనీలాదగ్గర క్వెజాన్ నగరంలో ఆగస్టు 29, 30, 31 తేదీలలో జరుగుతుంది.

పొరుగువారిని సంగీతంద్వారా అర్థం చేసుకోవడమే ఈ సమావేశం వుద్దేశంగా పేర్కొనబడింది

వాక్సాల్ మోటార్ కార్పొరేషన్ అధినేత సర్ చార్లెస్ బార్ట్లెట్ హార్పెన్‌డెన్‌లో స్వగృహంలో గురువారంనాడు మరణించినట్లు హార్పెన్‌డెన్ (హెర్ట్‌ఫోర్డ్ షైర్) వార్త. ఆయన వయసు 65 సంవత్సరాలు

వరద బాధితులకు తూర్పు జర్మనీ సహాయం

ప్రధాని పండిట్ నెహ్రూ విజ్ఞప్తి ఫలితంగా

బెర్లిన్, ఆగస్టు 11 — ఇండియా వరద బాధితులకు సహాయాన్ని అర్థిస్తూ ప్రధాని పండిట్ నెహ్రూ చేసిన విజ్ఞప్తి ఫలితంగా వెంటనే, ఇండియాకు మందులు, తదితర అత్యవసర వస్తువులను పంపాలని తూర్పు జర్మనీ మంత్రివర్గం నేడు తీర్మానించిందని తూర్పు జర్మనీ వార్తాసంస్థ నేడు ప్రకటించింది

బీహార్‌లో రైళ్ళకు అవరోధం

పాట్నా, ఆగస్టు 11 — సమస్తిపూర్-దర్భాంగా సెక్షన్‌లో దలిప్‌పూర్ - ఉజియార్‌పూర్‌ల మధ్య రైళ్ళ రాకపోకలు నిలిపివేయబడినవని నార్త్ ఈస్టర్న్ రైల్వే రీజినల్ ట్రాఫిక్ సూపరింటెండెంట్ వద్ద నుంచి ఇక్కడికి వచ్చిన టెలిఫోన్ సమాచారం వల్ల తెలుస్తున్నది

18వ మైలువద్ద రైల్వే మార్గంపై అడ్డంగా వరదనీరు పారుతూ వుండడంవల్ల రైళ్ళ రాకపోకలు నిలిపివేయబడవలసి వచ్చింది.

గండక్ నది పొంగినందున ఈ ప్రమాదం సంభవించింది ఉజియార్‌పూర్, సమేర్‌పూర్‌ల మధ్య పైలట్ ట్రెయిన్‌లను నడపడానికి ఏర్పాట్లు జరిగినవి.

వరదతో పొంగుతున్న గంగానది భాగల్‌పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్ పట్టణాన్ని కోసివేస్తున్నది

ఇప్పటి పట్టణంలో 30 మైళ్ళ [illegible] సుల్తాన్‌గంజ్ పట్టణాలలో కొంత [illegible] కోల్పోయింది

[illegible] భారతీయ [illegible] 311 గ్రామాలలో భాగ్‌మతి, కోసి, గండక్ నదుల, వాటి ఉపనదుల వరదనీరు ప్రవేశించింది గ్రామాలకు సహాయకార్యక్రమాలు ప్రారంభించబడినవి ఇప్పుడు పరిస్థితి అదుపులో వున్నదని అధికారులు తెలుపుతున్నారు

ముజఫర్‌పూర్ జిల్లాలోని ఉత్తర భాగాన [illegible] గండక్ నది [illegible] వరద వచ్చిందని [illegible] పూర్తిగా [illegible] మునిగినవి

ఇంతవరకు అంటువ్యాధులు ఎలాంటి రోగాలు తగులలేదు కాని తిరుహుత్ డివిజన్‌లో పశు [illegible] కొరవడిందని వార్తలు వచ్చినవి.

అక్కడికి 8 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జనులు పంపబడినారు

దర్భంగా, ముజఫర్‌పూర్, [illegible] జిల్లాల నాలుగింటిలోను ఆహార ధాన్యాల ధరలు పెరిగిపోతున్నవి. ఈ [illegible] ఆహార ధాన్యాలు తగినంతగా లేవని అయితే వాటిని సరఫరా చేయడానికి రవాణా సౌకర్యాలు చెడినందున వీలుగాకుండావున్న

దర్భాంగా జిల్లాలో భాగ్‌మతి, గండక్, కమల, కోసీనదుల వరద క్రమేపి తీస్తున్నట్లు వార్తలు వస్తున్నవి కాని, ఇంకా చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయేవున్నవి.

తిరుహుత్ డివిజన్‌లో 31 వేల గృహాలు కూలిపోయినవని 13 లక్షల ఎకరాల పంట పాలయినదని డివిజనల్ కమిషనర్ యస్ ఎ సోహాని నేడు ప్రకటించారు.

బలూర్‌ఘాట్ పట్టణానికి ప్రమాదం

కలకత్తా ఆగస్టు 11 — దినాజ్‌పూర్ జిల్లాలోని బలూర్‌ఘాట్ పట్టణంలోని ప్రజలందరు రాత్రిపూట కన్నువాల్చకుండా ఏ క్షణానికి ఏది మునిగిపోతుందోనని భయపడుతూ కూర్చుంటున్నారని ఇక్కడికి వచ్చిన వార్తల వల్ల తెలుస్తున్నది.

ఆత్రేయ పునర్భావ, తాంగన్, మహానంద నదులకు వరద తగిలి అన్నీ కలిసి పట్టణంమీదకు వచ్చిపడినవి నగరం ఉత్తర ప్రాంతం, దాని నానుకొని వున్న శరణార్థుల కాలనీ అనేక గవర్నమెంట్ కార్యాలయాలు అప్పుడే వరదనీటిలో మునిగినవి

ఇంకా వరద తీస్తున్న జాడలేదు పైగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నది ఇప్పటికప్పుడే [illegible] లోని [illegible] ప్రాంతాలకు [illegible] పోయింది

మద్రాసు ద్వితీయ ప్రణాళిక

పార్లమెంటులోని రాష్ట్ర ప్రతినిధుల సమర్థన

న్యూఢిల్లీ ఆగస్టు 11 — కేంద్ర ప్రభుత్వం వాణిజ్య పరిశ్రమ శాఖలమంత్రి శ్రీ టి టి కృష్ణమాచారి బసలో నేడు జరిగిన మద్రాసు పార్లమెంటు సభ్యుల సమావేశంలో మద్రాసు ప్రభుత్వం సిద్ధపరచిన 394 కోట్ల రూపాయల అంచనాతో ద్వితీయ ప్రణాళిక ముసాయిదా చర్చించబడి ది

అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులు ముసాయిదాను సమర్థించారు

ఈ ముసాయిదాను ప్లానింగ్ కమీషన్ రేపటినుంచి రెండు రోజులు మద్రాసు మంత్రులతో చర్చించనున్నది. నేటి సమావేశంలో డాక్టర్ ఎ. రామస్వామి మొదలియార్ శ్రీయుతులు సి సుబ్రహ్మణ్యం, ఎం భక్తవత్సలం మున్నగు ప్రముఖులు పాల్గొన్నారు

3 లక్షల యకరాల సాగుకు సోమశిల ప్రాజెక్టు

దానిని ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చాలని వెంకటగిరి సభ తీర్మానం

వెంకటగిరి, ఆగస్టు 7 — సోమశిల ప్రాజెక్టు మహాసభ వెంకటగిరిలోని శ్రీ రాజాగారి హాలులో నేటి వుదయం 10 గంటలకు శ్రీ పి. సి. రెడ్డి (అడ్వొకేటు) గారి అధ్యక్షతన జరిగింది

విషయ నిర్ణయ సభకు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతు ప్రతినిధులు తదితరులు అనేక మంది హాజరైనారు.

మహాసభ జయప్రదముగా జరుగగలందులకై పెక్కుమంది ప్రముఖుల వద్దనుంచి శుభసందేశాలు వచ్చినవి శ్రీ పి. సి. రెడ్డిగారు తన అధ్యక్షోపన్యాసంలో ఆంధ్రదేశంలోని నదుల ప్రాముఖ్యం, ఏయే నదులలో ఎంతెంత నీరు ఉపయోగపడుతున్నదీ ఎంతెంత నీరు వృధాగా పోతున్నదీ సవివరంగా తెలియజేశారు నదులకు ఆనకట్టలుకట్టి నీరు సక్రమ మార్గంలో వుపయోగించే ప్రణాళికలు తయారుచేసి త్వరలో పనులు ప్రారంభించడం అవసరమని తెలిపారు.

వెనుకబడిన ప్రాంతాలకు ప్రాముఖ్యమిచ్చి కొత్త నీటిపనులను ఏర్పాటుచేయాలనికూడా ఆయన సూచించారు నందికొండ ప్రాజెక్టుకు 122 కోట్లు రూపాయలు ఖర్చుపెట్టినప్పటికీ దానివల్ల చాలా వెనకబడ్డ గూడూరు, రాపూరు వెంకటగిరి, సూళ్ళూరుపేట తాలూకాల కీద ప్రజలకు ఉపయోగం లేదని, నెల్లూరు జిల్లాలోని యితర తొమ్మిది తాలూకా ప్రజలకు నందికొండ కుడికాల్వ వారుదలవల్ల అన్ని విధాల సౌకర్యం కలుగగలదని ఆయన చెప్పారు.

సోమశిల ప్రాజెక్టుకు ఖర్చు 20 కోట్లకంటె మించదని. దీనివల్ల ఎంతో లాభం కలుగగలదని సుమారు మూడు లక్షల యకరాల భూమి సాగుకు లాయకు కాగలదని వెనుకబడినవెంకటగిరి రాపూరు, గూడూరు, సూళ్లూరుపేట తాలూకాలను ఆవరించిన క్షామము నివారణ కాగలదని కనుక దానిని ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తప్పకుండా చేర్పించవలసినదని ఆయన ఆంధ్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు.

నెల్లూరుజిల్లా రైతు సంఘం నాయకులు శ్రీ గంగా రమణయ్యగారు తన వుపన్యాసంలో "వెంకటగిరి, తదితర క్షామపీడిత తాలూకాలకు ప్రథమంగా నీరు లేనప్పుడు ప్రస్తుతం నెల్లూరు, కోవూరు తాలూకాలలోని పెద్దపెద్ద భూస్వాములు తమ భూములకు రెండవకారు సాగుకు సోమశిలప్రాజెక్టు నీటిని కావలసిందని కోరడం సబబుకాదని, పైపెచ్చు అన్యాయమని చెప్పారు.

సోమశిల ప్రాజెక్టు మహాసభ ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ కటికనేని కళ్యాణరావుగారు ముందుగా తన వుపన్యాసంలో రైతులందరు ఐకమత్యంతో విరామము లేకుండా ఆందోళనచేసి, సోమశిల ప్రాజెక్టు నిర్మాణానికి పాటుపడవలసినదిగా చెప్పారు.

శ్రీ కనుపర్తి నారాయణరావుగారు "సోమశిల ప్రాజెక్టు తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా కాంగ్రెసు శాసనసభ్యుడు శ్రీ కమతం షణ్ముఖంగారు, శ్రీ పెళ్లూరు గోవిందురెడ్డి, శ్రీమతి కోటాకు రుక్మిణమ్మ, శ్రీ కాటూరు వెంకటరెడ్డిగార్లు బలపరచారు

నందికొండ కుడికాలువను నందికొండ స్కీము మొదటి దశలోనే పూర్తి చేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరవలసిందని సూరోశ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది

వెంకటగిరి తాలూకాలోని ప్రముఖులు, శాసన సభ్యులతో కూడిన 21 మంది సభ్యులతో కార్యాచరణ సంఘాల ఏర్పాటు చెయ్యబడి ది.

ఈ మహాసభ తాలూకు జమా ఖర్చు లెక్కల పట్టీని ఆహ్వాన సంఘ కార్యదర్శి శ్రీ వీరం రామనాథ గారు చదివి వివరించారు

సాయంకాలం గాంధీ మైదానంలో శ్రీ పి. సి. రెడ్డిగారి అధ్యక్షతన బహిరంగసభ జరిగినది సుమారు రెండువేలకు పైగా చుట్టుపక్కల గ్రామాలనుంచి రైతులు తదితరులు హాజరైనారు

శ్రీ గంగా రమణయ్యగారు, శ్రీ కనుపర్తి నారాయణరావుగారు, శ్రీ పెళ్లూరు గోవిందు రెడ్డిగారు, శ్రీ వీరం రామనాథంగారు, శ్రీ సుబ్రరామదాసుగారు మాట్లాడారు

"సోమశిల—సిద్ధేశ్వరం ప్రాజెక్టులను కడపటికి ఒక్కటిగా కలిపి సోమశిల ప్రాజెక్టును ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చవలసినదిగాను నందికొండ ప్రాజెక్టు స్కీములో నందికొండ కుడికాల్వ పనిని మొదటిదశలోనే చేర్చించి పని పూర్తి చేయవలసిందిగాను ప్రభుత్వాన్ని కోరుతూ సభలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించారు.

కాంగ్రెస్ కమిటీలకు ఎన్నికలు

మాజీ కృషికార్ లోక్‌పార్టీ సభ్యుల పోటీకి అనుమతి

ఢిల్లీ ఆగస్టు 11 — కాంగ్రెసులో చేరిన మాజీ కృషికార్ లోక్‌పార్టీ సభ్యులు ఆంధ్రలో జిల్లా కాంగ్రెస్ కమిటీలకు జరుగనున్న ఎన్నికలలో పోటీ చేయడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీవారు అనుమతి యిచ్చినట్లు తెలియవచ్చింది.

కౌలాలంపూర్: సింగపూర్ [illegible] ఒక [illegible] తుపాకితో ముగ్గురిని కాల్చివేసి, తుదకు తనను కాల్చుకొని చచ్చి [illegible] రైల్వే ప్రతినిధి ఒకరు ప్రకటించారు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...

ఇంపీరియల్ బ్యాంక్ యొక్క ఉత్తరాధికారులు,

తరతరములుగా భావి భద్రత

జూలై 1వ తారీఖు, 1955 సంవత్సరమునాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలకొల్పబడి, ఇంపీరియల్ బ్యాంకు వ్యాపారమును తీసుకొనినది. ఇది మీకు కావలసిన, మీరు ఆశించే అన్ని సేవా సహాయములను చేస్తుంది.

దీనిలోని అనుభవశాలురైన అధికారుల సలహాలతో మీరు లాభమును పొందుతూనే యుండవచ్చును. మరియు మీ వ్యాపారము పూర్వమువలె అదే వ్యక్తిగతమైన, పూర్తిగా రహస్యమైన శ్రద్ధను పొందును.

ఒకటిన్నర శతాబ్దముల బ్యాంకింగ్ సాంప్రదాయముల హక్కును పొందే అదృష్టమే కాకుండా, 1806 సం॥రములో విలీనీకరణమైన మా మొదటి బ్యాంకు స్థాపించిన నుండి వస్తున్న అధికముగ జనుల విశ్వాసమునకు కూడ పాత్రులమయేము అనుటకు గర్విస్తున్నాము. ఇప్పుడు యికముందు కూడ, మీదీ దేశములో అందరి స్వప్రయోజనమును వృద్ధి పొందించడమే మా ఆశయముగ ఎప్పటివలె పెట్టుకొన్నాము.



మౌంట్ రోడ్, మద్రాసులోనున్న స్టేట్ బ్యాంక్‌యొక్క బ్రాంచి ఆఫీసు — మీ సేవ చేయుటకు ఎదురుచూచుచున్న, ఇండియా అంతటాగల నాలుగు వందలు పైగా నున్న ఆఫీసులలో యిది ఒకటి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారతీయ జాయింట్ స్టాక్ బ్యాంకులలో చాల పెద్దది





మా యజమానురాలి కూతురు లక్ష్మి ఆమె టీ వరకు ఇష్టురాలగుటకు కారణమైన ఆమె యూనీఫారము అంత ఎప్పుడు తెల్లగా యుండుటను గూర్చి సహాధ్యాయినులు, ఆమెను ఒక రోజున అడిగేనంతకు సహించలేకపోయిరి.



సరి ఏ యితర సబ్బులవల్ల పొందని మెరసే విశేషమైన తెల్లదనము ఎచ్చేది టినోపాల్ అని తల్లి తన తెల్ల గౌన్లకు, యూనిఫారముకు (సూలుకి ఒక్కొక్క సల్పుకి మాత్రమే) వాడి ఆంత తెల్లదనము పొందుచున్నట్లు లక్ష్మి వారికి తెలిపెను.

టినోపాల్ ఆకర్షణీయమైన 1 పౌను 4 పౌనుల డబ్బాలలో దొరకును. ఈ ఖాళీ డబ్బాలు పారవేయవద్దు మరి దేనికైనా ఉపయోగించుకొనవచ్చును.

టినోపాల్
Geigy
బట్టలను అన్నిటికంటె మిక్కిలి తెల్లగచేయును

అమాల్గమేటెడ్ కెమికల్సు & డైస్టఫ్సు కం లి. పి. బి 965 బొంబాయి.
SISTAS-AML-8 TEL

మీరు ఏమి చేస్తున్నా కోడక్ స్నేప్‌షాట్‌కు అద్భుతమైన అవకాశమున్నది

బాలుకంటి పనాలు జ్ఞాపకను తెచ్చుకొనుటలో ఎంత ఆనందమున్నది. కాని ఎంత ఆశ్చర్యము. 'కోడక్' స్నేప్‌షాట్ల ద్వారా కావని మీరు మళ్లీ కావలసినపుడల్లా జ్ఞాపకము తెచ్చుకొని ఆ ఆనందమంతా తిరిగి పొందగలరు ఎల్లప్పుడూ మీ దగ్గర ఎక్కువ 'కోడక్' ఫిల్ము ఉంచుకొనండి.



వెరిక్రోమ్: బయట సాధారణ వెలుతురులో ఏ కెమెరాతోనైనా చిత్రములు తీయుటకు వీలైన ఫిల్ము.



ప్లస్—ఎక్స్: పెద్ద, వివరమైన ఎన్‌లార్జ్‌మెంట్లు యిచ్చే స్పష్టమైన చిత్రములు తీయుటకు తగినది



సూపర్—ఎక్స్ఎక్స్: త్వరితగతిగల [illegible] వెలుతురులో లేక యింటిలో చిత్రములు తీయుటకు ఉత్తమమైనది.

ప్రతి విధమైన చిత్రమునకు తగిన 'కోడక్' ఫిల్ము దొరకును

కోడక్ లిమిటెడ్ (ఇంగ్లండులో స్థాపితము)
బొంబాయి - కలకత్తా - ఢిల్లీ - మద్రాసు
K. 89

'ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిర్మాణాత్మకమైన సూచనలు చెయ్యండి'

—బందరులో ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారి ఉద్బోధ

బందరు, ఆగస్టు 9 — ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బడ్జెటులో మూడున్నర కోట్ల లోటు వున్నందున రెవిన్యూ తగ్గింపుకు అంగీకరించడ సాధ్యంకాదని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గమనించి నిర్మాణాత్మకమైన సూచనలు చెయ్యవలసిందని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నిన్న యిచ్చట కృష్ణాజిల్లా వాణిజ్యమండలి మున్నగు పెక్కు సంస్థలు తనకు సన్మానం చేసిన సందర్భంలో చెప్పారు.

ముఖ్యమంత్రి గొల్లేపల్లి నుంచి శ్రీ తుమ్మల వెంకటకృష్ణారావుగారితో కలిసి, బందరు పురమందిరంలో ఏర్పాటుచెయ్యబడ్డ పౌర సన్మానంలో పాల్గొనడానికి నిన్న సాయంకాలం వచ్చారు

మునిసిపల్ చెయిర్మన్ శ్రీ కోళ్ళపర్తి నరసింహారావుగారు కౌన్సిలర్లను ముఖ్యమంత్రికి ఎరుకపరచి, సన్మానపత్రం చదివారు దానికి జవాబుచెబుతూ శ్రీ గోపాలరెడ్డిగారు చిన్ననాడు తాను ఆంధ్ర జాతీయ కళాశాలలో చదివినరోజులు స్మరణకు తెచ్చుకుని స్వర్గీయ కోపల్లె హనుమంతరావు, ముట్నూరి కృష్ణారావుగార్లు డాకర్ పట్టాభి సీతారామయ్యగారు బందరుకేగాక దేశమంతటికి సంస్కృతి విజ్ఞానాలు, జాతీయభావాలు ఏ విధంగా వెదజల్లినదీ తెలియజేశారు.

తన కీవరకే బందరు మున్సిపాలిటీ కొన్ని పర్యాయాలు సన్మానపత్రాలు సమర్పించినదనీ బందరు మున్సిపల్ సమస్యలు, ఆంధ్రదేశంలోని యితర మునిసిపల్ సమస్యలు తనకు కొత్తకావనీ, వాటి పరిష్కారానికి మున్సిపల్ చెయిర్మన్‌గా అనుభవం గడించిన శ్రీ ఎ.బి. నాగేశ్వరరావుగారిని స్థానిక స్వపరిపాలనా మంత్రిగా నియమించానని, స్థానిక సంస్థల సమస్యలు ఆయనవల్ల చక్కగా పరిష్కారం కాగలవనీ అన్నారు బందరు ప్రేయనేటికి కావలసిన ధనసహాయం సాధ్యపడగలదన్నారు.

మున్సిపల్ సన్మానపత్రమునందు రత్నసభాపతి కమిటీ రిపోర్టు పన్నుల విచారణ సంఘ నివేదిక, చెయిర్మన్‌ల ఛేంబరు మెమొరాండములను పురస్కరించుకొని లోపమాయ్యంగావున్న జిల్లా మున్సిపాలిటీల చట్టం సవరణ జరగాలని కౌన్సిల్‌వారు కోరారు.

వివిధ సాంఘిక సేవా సంఘాల మండలి పక్షాన అధ్యక్షురాలు శ్రీమతి ఆయెషా అబ్దుల్ ఖ్వాదిర్ మంత్రిగారికి సన్మానపత్రం సమర్పించారు. అందు ప్రణాళికల ద్వారా, వివిధ వక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు జరుగుటకు అనువుగా సంక్షేమ కార్యక్రమాలకు ఒక ప్రత్యేక మంత్రిని నియమించాలని వివిధ సంస్థలు పటిష్టంగా పనిచేయుటకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో అనుసంధానపు ఏర్పాట్లు చేయాలని కోరారు ఈ సంస్థల ధనసేకరణోద్యమం జయప్రదంగా సాగుటకు ప్రభుత్వం సాయం కావలెనని కోరారు.

22 సంక్షేమ సంఘాల ప్రతినిధులు మంత్రికి పుష్పమాలలు వేశారు.

శ్రీ గోపాలరెడ్డిగారు తమ ఉపన్యాసంలో ఇన్ని సంస్థలు యిక్కడ వుండి చేస్తున్న ప్రజాసేవను కొనియాడారు రాజకీయ వేతర పలె సంఘ సేవకులకు ప్రముఖ స్థానమని వీరు ధర్మతత్పరతతోనే కృషి చేయవలసి వుంటుందని అన్నారు వీరు కోరిన అనుసంధానం కొంత కొంత అవుతూనే జరుగుతున్నదన్నారు ప్రభుత్వం సేవగా ధనసేకరణ విషయంలో సాయపడవలెనని శ్రీమతి దుర్గాబాయమ్మగారి నాయకత్వాన కేంద్ర సంక్షేమ బోర్డుద్వారా ఆ పని జరుగగలదనీ అన్నారు ఒక్కొక్కప్పుడు ప్రభుత్వం కూడా చేయలేని పనిని ప్రజాసంస్థలు ఎంతో దిగ్విజయంగా నిర్వహించగలవన్నారు ఆ విషయం ఈ జిల్లాలోని వెల్‌ఫేర్ ఫండ్, గిల్డు రెడ్‌క్రాస్ సంస్థలు రుజువు చేశాయని, ఇక్కడ హౌస్ క్యారర్లు అనుమతి ఎంత శోచనీయ పరిస్థితిలో వున్నదీ తనకు తెలుసునని, అనుమతికి అనుబంధంగా కొన్ని జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కొన్ని, ఈ సంసల సంఘటిత సహకారం ద్వారా పెద్ద మొత్తాలు సంపాదించి ప్రశస్తమైన భవనాలు నిర్మింపగలిగినందుకు ప్రశంసించారు

కృష్ణాజిల్లా వాణిజ్యమండలి సన్మానపత్రాన్ని శ్రీ అయ్యగారి నరసింహారావుగారు (ఎన్. రావు, అధ్యక్షులు) పఠణ కాంగ్రెసు సన్మానపత్రం అధ్యక్షుడు డాక్టర్ రాళ్ళపల్లి అచ్యుతరామయ్యగారు సమర్పించారు శ్రీ కృష్ణరాయ నాట్యమండలివారు ఒక సన్మానపత్రం యిచ్చారు

వాణిజ్యమండలివారి కోర్కెలలో ముఖ్యమైనది ఒక్కసారి మాత్రమే పన్నులు విధించాలన్నది. ఆ విషయమై మాట్లాడుతూ శ్రీ గోపాలరెడ్డిగారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి యెల్లరకు తెలిసినదేనని, 3½ కోట్లు లోటుగల పరిస్థితులలో ఏ ప్రభుత్వం రెవిన్యూ తగ్గింపుకు అంగీకరించవజాలదనీ, ఈ విషయం దృష్టితో పుచుకొని ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలుచేసి సాయపడాలని ఆశిస్తున్నానని అన్నారు పఠణ కాంగ్రెసు సంస్కృతం నిర్బంధం చేసేవిషయమై హర్షం ప్రకటించగా నిర్బంధమా ఐచ్ఛికమా అన్నది విద్యావేత్తలు తేల్చి సాయపడాలన్నారు. ఒక్కటి మాత్రం భాయమని, ఆంధ్రభాష వర్ధిల్లాలంటే సంస్కృత పరిచయం అవసరమన్నారు పాఠ్యపద్ధతి సంస్కరింపబడాలనీ, ఆయా భాషలకు, ఏ ప్రమాణము నిర్ణయింప బడవలెనో విద్యావేత్తలు నిర్ణయించవలసి వుంటుందని అన్నారు

మునిసిపల్, కామర్సు చేంబర్, పఠణ కాంగ్రెసుల సన్మానపత్రాలలో రేవు అభివృద్ధి పర్యటక సౌకర్యాలు, గుంటూరునుండి బందరుకు మీటర్‌గేజి నిర్మాణం, బందరులో పాలిటెక్నిక్, గృహ పరిశ్రమలకు సాయం, ఆఫీసుల తరలింపు విషయమై మాట్లాడుతూ, బందరు రేవు అభివృద్ధి మైనర్ రేవుల అభివృద్ధి పథకంలో అగ్రస్థానం పొందగలదనీ, మిగతావిషయములు స్థిమితంగా పరిశీలింపబడగలవని చెప్పారు

జిల్లా ప్లానింగ్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఎన్. ఎ. ఖ్వాదిర్ వందనము అర్పించారు

టౌనుహాలునుంచి మంత్రి ఆంధ్రాబ్యాంకుకు వెళ్ళి, ఆంధ్రబ్యాంకి, ఆంధ్ర ఇన్స్యూరెన్సు కంపెనీ, హిందూస్తాన్ ఐడియల్ యిన్స్యూరెన్సు కంపెనీల వాటాల వర్గాలతో, స్థానికులైన కొందరు బ్యాంకరులతో ప్రభుత్వం ఈ మాసంలో ప్రకటింపనున్న ఋణానికి తోడ్పడ కోరుతూ ఇష్టాగోష్టి సంభాషణలు జరిపారు.

మంత్రికి ఆంధ్రా బ్యాంకు చెయిర్మన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు శ్రీ శివరామ ప్రసాద్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ తాడేపల్లి శ్రీరాములుగారు స్వాగతమిచ్చారు

పైన పేర్కొన్న మూడు సంస్థలు కలిసి రు 50 లక్షలు ఋణ మివ్వనున్నట్లు తెలుస్తున్నది.

శిశు సంక్షేమ సమితి నర్సరీ స్కూలు ప్రారంభోత్సవం

ఈ మధ్యనే ఏర్పాటు చెయ్యబడ్డ ఆంధ్ర రాష్ట్ర శిశు సంక్షేమ సమితి కృష్ణాజిల్లా శాఖ ఆధ్వర్యాన నడుపబడుతున్న నర్సరీ స్కూలు ప్రారంభోత్సవం నిన్న సాయంకాలం ఇంగ్లీషు పాలెంలోని లేడీస్ రిక్రియేషన్ క్లబ్‌లో ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారిచే జరుపబడింది.

మద్రాసు రాష్ట్ర నర్సరీ స్కూళ్ళ ప్రాతెకు సూపరింటెండెంటు మిస్ జె కాంసాక్ అధ్యక్షతవహించారు జిల్లా శాఖ అధ్యక్షురాలు శ్రీమతి అయేషా అతిథులకు స్వాగతమిచ్చారు.

కార్యదర్శి శ్రీ కె వి శ్రీనివాసన్ గారు తన నివేదికలో కొద్దికాలి ఏర్పడిన అచిరకాలంలోనే నర్సరీ స్కూలు నాపనకు అనువుగా విరాళాలిచ్చిన పలువురు దాతలను అభినందించారు ముఖ్యంగా బిడ్డల ఉపయోగార్థం విజయవాడ వాస్తవ్యులు శ్రీ జి ఎస్ రాజుగారు రు 415/- విలువచేయు సామానులు విరాళమిచ్చిన సంగతి పేర్కొన్నారు నర్సరీ స్కూలు ఆవశ్యకతను గూర్చి చెప్పారు

"మీ ఉద్యమం జయప్రదమగుగాక" అని ఆంధ్ర, మద్రాసు, మధ్యప్రదేశ్ గవర్నరు ఆంధ్ర ఉపముఖ్య మంత్రి, శ్రీమతి ధన్వంతరి రామారావు (సోషల్ హైజీన్ ఎంక్వయిరీ కమిటీ అధ్యక్షురాలు), శ్రీమతి ఎ వెంకటరమ్మ కృష్ణారావు. (ఆంధ్ర వెల్‌ఫేర్ బోర్డు అధ్యక్షురాలు) మున్నగువారు పంపిన సందేశములు చదువబడినవి.

సమావేశానికి కృష్ణాజిల్లా పలుతావులనుండి వచ్చిన పిల్లలలో రాష్ట్రకొని శ్రీ కార్యదర్శి శ్రీ కె ఎస్ ఆర్ ఆంజనేయులు కౌన్సిల్ సభ్యులు శ్రీ కె ఎస్ రాజా, శ్రీమతి ఎస్ మనోరమగార్లు వెలరు.

రెండుసంవత్సరాలకు ప్రారంభోత్సవం జరుపుతూ శ్రీ గోపాలరెడ్డిగారు కృష్ణాజిల్లాలో శ్రీమతి అయెషా నాయకత్వాన వివిధ రంగాలలో జరుగుచున్న సాంఘిక సేవాకార్యక్రమమును కొనియాడారు, స్త్రీల, బిడ్డల సంక్షేమ కార్యక్రమాలలో స్త్రీలు ముందుకువచ్చి ఎక్కువగా పాల్గొనాలని కోరారు రెండవ పంచవర్ష ప్రణాళికలో యిలాటి సేవకు ఎంతో అవకాశం కలదనీ, స్త్రీలు నిజమైన సేవాతత్పరతతో ఎక్కువ ఉత్సాహం చూపాలని ప్రబోధించారు

దాని సాయలైన బిడ్డల యోగక్షేమాలు చూడటం పెద్దల ప్రధాన కర్తవ్యమని, ఆంధ్ర రాష్ట్రంలో శిశు సంక్షేమ కార్యక్రమానికి క్రాన్తిక ఏర్పడటం ముదావహమనీ, ఈ జిల్లాలో వలె వివిధ జిల్లాలలో శాఖాసంస్థలేర్పడి వాని కార్యక్రమములు జయప్రదముగుటకు అర్హ రీతిని తోడ్పడగలదనీ అన్నారు.

బిడ్డలను పక్రమ పద్ధతులలో తర్ఫీతు చేయుటకు నర్సరీస్కూళ్లు మున్నగు సంస్థలు రాష్ట్రం నలుమూలల వేలయవలని వున్న దంటూ ఈ ఉద్యమం మార్గదర్శకులైన జిల్లా శిశుసంక్షేమ శాఖను అభినందించారు నర్సరీ స్కూళ్ళలో బిడ్డల సహజ లతివాల కనుగుణంగా క్రమశిక్షణ పెంపొందదగు పద్ధతిని తర్ఫీతు యివ్వబడగలదని ఈ ఉద్యమం అందరు ప్రోత్సహించ తగ్గదని చెప్పారు.

శ్రీ చిట్టా బాలకృష్ణశాస్త్రిగారు వందనార్పించారు, నర్సరీ స్కూలులోని బిడ్డల పాటలు బేబీ శశిరాణి భరత నాట్యముల మధ్య, గవర్నమెంటు ప్లీడరు శ్రీ ముదునూరు శేషగిరిరావుగారు అతిథుల కిచ్చిన తేనీటి విందుతో కార్యక్రమం ముగిసింది

శ్రీ ప్రభాకర శాస్త్రిగారి యోగం విశిష్టత

పంచమ వర్ధంతి సభలో ప్రొఫెసర్ వైద్యనాథస్వామి వివరణ

తిరుపతి, ఆగస్టు 8 — తిరుపతి యోగమిత్ర మండలి వారి యాజమాన్యాన ఈ నెల 3, 4, 5 తేదీలలో శ్రీ ప్రభాకరశాస్త్రిగారి వర్ధంతి సమావేశాలు జరిగినవి. శ్రీ శాస్త్రిగారి శిష్యులు, అభిమానులు అనేకులు పలు ప్రాంతాలనుంచి వచ్చి యీ సమావేశాలలో పాల్గొన్నారు,

3 వ తేదీ ఉదయం ప్రార్థనతో సమావేశాలు ప్రారంభమయినవి సాయంకాలం జరిగిన సమావేశానికి శ్రీ పరమాత్ముని రాధాపతిగారు అధ్యక్షత వహించారు శ్రీ శాస్త్రిగారు రచించిన ప్రజ్ఞా ప్రభాకరము ప్రభాకర ప్రవచనములు, ఇతరుల యోగానుభూతుల వివరములు ఆనాటి సమావేశంలో శ్రీ సింగరాజు సచ్చిదానందంగారు చదివారు

మరునాటి సమావేశానికి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ మేథ్‌మేటిక్స్ ప్రొఫెసర్ శ్రీ వైద్యనాథస్వామిగారు అధ్యక్షత వహించారు వారు తమకు శ్రీ శాస్త్రిగారు రనుష్ఠించినయోగముతో గల సంబంధమును దాని విశిష్టతను సమర్థంగా వివరించారు.

5 వ తేదీ నాడు జరిగిన సమావేశంలో శ్రీ ప్రభాకరశాస్త్రిగారి శిష్యులు, మదరాసు సర్ త్యాగరాయ కళాశాల ప్రధానాంధ్రోపన్యాసకులు అయిన శ్రీ తిమ్మాజ్ఝల కోదండరామయ్యగారు తాము రచించిన 'అన్నమార్గోదాహరణ'మును శ్రీ వెటూరి ప్రభాకరశాస్త్రిగారికి అంకితం చేశారు, తరువాత శ్రీ టి వి భాష్యకారాచార్యులు శ్రీ కె సత్యనారాయణ శ్రేష్ఠిగారు తమ యోగానుభూతులను గూర్చి ఉపన్యసించారు శ్రీ సచ్చిదానందంగారి వందన సమర్పణంతో సమావేశాలు ముగిసినవి

పై సమావేశాలకు శ్రీయుతులు వేమూరి శంకరశాస్త్రి (ముక్త్యాల) ఉనికిలి వెంకటరాజు (పశ్చిమ గోదావరి జిల్లా), డి యల్ నారాయణరావు (నెల్లూరు), కె సత్యనారాయణ శ్రేష్ఠి (మదరాసు) కొచ్చి వెంకటేశ్వరరావు (తిరుపతి), టి వి భాష్యకారాచార్యులు (వెల్లూరు), యస్ ఎ నారాయణరావు (అనంతపురం), విశ్వేశ్వరశాస్త్రి (కడప), గంగిరెడ్డి శేషయ్యగారు (చిత్తూరు)మున్నగువారు పలువురు విచ్చేసినారు

శ్రీ శాస్త్రిగారి కడ దీక్షపొందిన వారి యోగానుభూతులను తెలిపే గ్రంథాలను ప్రజ్ఞాప్రభాకరము ద్వితీయ సంపుటముగా వెలువరింపవలెనని, ఒక్కొక్కరి యోగానుభూతులు ఒక్కొక్క చిన్న పుస్తకంగా అచ్చువేయించవలెనని పై సమావేశాలలో తీర్మానించారు

శ్రీ శాస్త్రిగారు తిరుపతిలో రీడరుగా వుండినప్పుడు రచించిన ఉత్తర హరివంశ వ్యాఖ్యను త్వరలో ముద్రింప జేయవలసిందిగా దేవస్థానం అధికారులను కోరుతూ తీర్మానించారు

ఉద్యోగులు

కర్నూలు, ఆగస్టు 10 — గుడివాడలోని ఆఫీషియేటింగ్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీ ఎస్ వి. శ్రీనివాసులునాయుడు తాత్కాలికంగా తూర్పు గోదావరిజిల్లా పోలీసు సూపరింటెండెంట్ గానుపనిచేయాలి ఈస్థానంలో వున్న శ్రీ ఎం కృష్ణమూర్తి కర్నూలులో పోలీసు శాఖలో మద్యనిషేధశాఖకు [illegible] స్పెషల్ ఆఫీసరుగా నియమింపబడ్డారు.

పట్టణ పారిశుద్ధ్యం పట్ల మునిసిపల్ కౌన్సిల్ అశ్రద్ధ

మంత్రి శ్రీ నాగేశ్వరరావుగారికి హిందూపురం పౌరుల విజ్ఞప్తి

హిందూపురం, ఆగస్టు 8 — స్థానిక స్వపరిపాలన శాఖామాత్యులు శ్రీ ఎ బి నాగేశ్వరరావుగారు శనివారం రాత్రి హిందూపురం వచ్చారు. శ్రీయుతులు కల్లూరు సుబ్బారావు (ఆంధ్ర అసెంబ్లి డిప్యూటీ స్పీకరు), శ్రీ యస్. వెంకటరావు, (మునిసిపల్ వైస్ చెయిర్మన్) గార్లు స్థానికోద్యోగులతో కలిసి మంత్రి నిన్న వుదయం పటణమునందలి వివిధ ప్రాంతాలను పరిశీలించారు.

పురపాలక సంఘం పాకీ పనివారి కాలనీని పరిశీలించి, అచ్చటివారి సౌకర్యాలను గురించి వారితో మంత్రి ముచ్చటిస్తుండగా సుమారు 60 సంవత్సరాలుగా అచ్చట వారు నివసిస్తున్నప్పటికీ వారికి అత్యవసరమగు ప్రాథమిక ఆరోగ్య వసతులు పురపాలక సంఘమువారు కల్పించకపోవడం శోచనీయమని మంత్రికి కొందరు తెలిపారు. పాకీ పనివారు కోరినట్లు వారికి ఆ స్థలం పట్టా యివ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వు చెయ్యగలదని మంత్రి చెప్పారు.

శ్రీ వేణుగోపాల దేవాలయం, ప్రభుత్వ బాలికా పాఠశాల, స్త్రీల పార్కు మధ్యస్థలంలో వున్న మురికి కాలువలను మంత్రి చూచారు. ఈ కాలువనుంచి దుర్గంధం రావడం వల్ల చుట్టువల్ల నివసించేవారికి చాల యిబ్బంది కలుగుతున్నదని అనేకమంది మంత్రికి తెలిపారు ఈ కాలువగట్లను ప్రజలు కాలకృత్యాలు తీర్చుకొనడానికి ఉపయోగిస్తున్నారని పురపాలక సంఘం వారు ఏలాంటి శ్రద్ధ తీసుకొనడంలేదని, ప్రజారోగ్యానికి భంగం కలుగుతున్నదని పురపాలక సంఘం ఆరోగ్యశాఖ బొత్తిగా పని చేయడంలేదని తెలియజేశారు

మంత్రి పురపాలక సంఘం కాయగూరల మార్కెట్టును పరిశీలించు సమయమున కాయగూరలను నేలపైనే కుప్పలుపోసి విక్రయించుటను మంత్రి విమర్శించారు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఈ విషయములను చూస్తున్నట్లు లేదన్నారు. అచ్చట నుంచి మంత్రి హరిజనవాడకు వెళ్ళుసమయాన రోడ్లపై ఇళ్ళనుంచి మురికి నీరు ప్రవహించడం, కొత్తగా నిర్మింపబడుతున్న భవనాలు పురపాలక సంఘమునేలాలను ఆక్రమించడం రోడ్లమధ్య మురికినీటి కాలువలు చూచి ఉద్యోగస్థులు వీనివిషయమై ఏ మాత్రం శ్రద్ధచూపుచున్నటు లేదని, హరిజనవాడ యందలి మురికిప్రాంతాలపై మంత్రి రాకవల్లనే కొంతవరకు అధికారులు మటి సున్నం చల్లారని అచ్చటి ప్రజలు మంత్రికి విన్నవించుకొన్నారు అందుపై మంత్రి ఉద్యోగులతో, పాయిఖానాలకు మూతలులేని ఇళ్ళయజమానులకు, రోడ్లపై మురికినీటిని వదలువారికి పురపాలక సంఘాల స్థలమును ఆక్రమించేవారికి వెంటనే నోటీసులను తగిన వ్యవధితో యివ్వవలయునని హెచ్చరించారు.

పటణం మధ్య వున్న గాంధీ పార్కును చూచి, యిచ్చట ఒక పార్కు వున్నట్లే కనబడ్డం లేదన్నారు (పార్కు చుట్టువల్ల పూర్తిగా పెద్ద అంగళ్ళు వున్నందున) ఈ పార్కునందు మానవ సంచారం కూడా వున్నట్టు అగపడకుండుట ఆశ్చర్యంగా వున్నదన్నారు

పురపాలక సంఘం పెద్దమార్కెట్టు నందును, కూరగాయల, చిల్లర వర్తకులు తమ అంగళ్ళను రోడ్లపై నుంచుకొని వుండుట, మాంసపు అంగళ్ళపై కప్పులుయందు బూజు వుండుట, నేలపై రక్తమునిండి వుండుటను మంత్రి ఆక్షేపించారు

పట్టణమున రోడ్లు చిన్నవిగా వుండడమే కాక, రోడ్డు యిరుప్రక్కల పెట్టెల అంగళ్ళు యితరములు ఆక్రమించి వుండుటవలన రాకపోకలకు యిబ్బందిగా నున్నది కాన వానిని వెంటనే తొలగించాలన్నారు.

పటణంలో జరుగుతున్న నీటి సరఫరాను, స్థానిక ఆసుపత్రిని మంత్రి సందర్శించారు పురపాలక సభా భవనంలో ఆయన సంఘ సభ్యులతో ముచ్చటిస్తూ పటణ ఆరోగ్య పరిస్థితులు, మురికి కాలువల పరిశుభ్రత ఏ మాత్రం చక్కగా లేదని, తాను ప్రజలవల్ల తెలుసుకున్న విషయాలనుబట్టి ప్రజలకు ఈ సంఘముపై ఎలాంటి విశ్వాసం లేదన్నారు సంఘ సభ్యులు తమ వాడలలో ప్రజలతో కలిసి వారికి కావలసిన సౌకర్యములు విచారించినట్లు కనబడ్డం లేదన్నారు సంఘసభ్యులు, ప్రభుత్వాధికారులు కలిసి చక్కగా ఆలోచించుకొని లేదనుకుంటేనే వారు ఒక విశిష్టమైన కార్యక్రమం ఏర్పరుచుకొని ప్రజలతో కలిసి పనిచేసి వుంటే బాగా వుండేదన్నారు పురపాలక సభ సభ్యులు తమకుగల అధికారంతోనే ప్రజలకు అనేక సౌకర్యాలు చేయవచ్చునని, కమీషనరు, హెల్తాఫీసరు సహకరించడంలేదనే విషయం ప్రభుత్వం గమనిస్తున్నదని, అందుపై సరియైన ఉత్తర్వులు వెంటనే చేయబడగలవని తెలిపారు. పురపాలక సంఘ సభ్యులు "దినచర్య" పుస్తకములనుంచుకొని ప్రజలకు ఏలాటి సౌకర్యములు ఎంతవరకు చేయబడినవీ అనే విషయాలను ఎప్పటికప్పుడు వ్రాసిపెట్టుకుంటూ పనులు త్వరగా సక్రమంగా జరుగునట్లు చూడవలసిందిగా హితవు చెప్పారు సభ్యులు పటణ అభివృద్ధి, ప్రజాసౌకర్యాలనే ఎక్కువగా చూడాలన్నారు సభ్యులు పటణ అభివృద్ధికిగాను కోరిన విషయాలను ప్రభుత్వం ఆలోచించగలదన్నారు

పిమ్మట శ్రీ ఎ బి నాగేశ్వరరావు గారు పట్టణమును పరిశీలించుటకు వచ్చిన సమయమున ప్రజలు వచ్చి మంత్రికి తమ కష్టములను, కావలసిన సౌకర్యాలను తెలుపుకున్నారు

మంత్రి ఉదయం సేవా మందిరం నందిని చూచి మధ్యాహ్నం లేపాక్షి దేవాలయానికి వెళ్ళారు

[illegible] 20 [illegible] ప్రారంభించబడింది.

రేడియో

(ఆగస్టు 14, ఆదివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉ‖ 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు, 7-0 (తె. వా); 7-15 మద్రాస్ బి వశే; 7-30 మద్రాస్ ఎ వశే, 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మద్రాస్ వశే, 1-30 మద్రాస్ ఎ వశే; 1-40 (హిం. తె. వా), 4-0 బొమ్మరిల్లు—బాలభారతం: పాట; వీరపూజ; జమకులకథ; పెద్ద పెద్దలు నాటిక; బాల బృంద ఉత్సవసంబరాలు, బాలరాజ్యం: పాట. సాయంత్రం 5-05 శ్రీ వల్లభాయ్ పటేల్—ప్రసంగం (బొంబాయినుండి రిలే); 6-0 గీతావళి. కె.టి. ఆచార్యులు; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం — విశేషాలేమిటి? రాగోదంతం (కవికొండల వెంకటరావు) కావ్యగానం; రెండవ పంచవర్ష ప్రణాళిక: వ్యవసాయాభివృద్ధి కార్యక్రమం; ప్రకటనలు, వరలు. వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం — నాటకం; 7-30 (న్యూ. రి); 8-0 ఉప్పలపాటి లక్ష్మీనారాయణ (గా); 8-30 ప్రసంగం (ఆం); 8-45 (రి), 9-0 (ఆం. వా); 9-15 గీతావళి: కె. టి. ఆచార్యులు అష్టపదులు, 9-30 అఖిల భారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ‖ 6-50 స్వాగతం; 6-55 నేటి కార్యక్రమముల వివరణ; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 (న్యూ. రి); 8-0 (ఆం. వా); 8-15 టి. వి. సుందరరాజన్; మధ్యాహ్నం 1-0 ఎ. ఐ. ఆర్. వాద్యగోష్ఠి; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 3-0 రుక్మిణీ రాజగోపాలన్ (గా), ఆర్. కె. వెంకట్రామశాస్త్రి (వ), కల్పాతి ఎ. రామనాథన్ (మృ); సాయంత్రం 5-05 శ్రీ వల్లభాయ్ పటేలు—ప్రసంగం (బొంబాయినుండి రిలే); 6-0 (ఆం. వా) — స్థానిక ప్రకటనలు, వాతావరణం, (ఆం); 6-25 వి. శ్రీకంఠ అయ్యర్ (వీ): 7-30 (రి); 7-45 కల్లిడైక్కురిచి ఎస్. లక్ష్మీసుబ్రహ్మణ్యం (గా); 8-30 ప్రసంగం (ఆం) (ఢిల్లీనుంచి రిలే). 9-0 (ఆం. వా); 9-15 (న్యూ. రి); 9-30 శిక్కాల్ వి. ఆర్. సుబ్రహ్మణ్యం; 9-45 (రి), 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ‖ 7-0 (తె. వా) - వాతావరణ సూచన; 7-15 (రి); మధ్యాహ్నం 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-20 ఆటవిడుపు—నిర్వహణ. న్యాపతి రాఘవరావు, 4-0 (న్యూ. రి), సాయంత్రం 5-30 కివలూర్ టి.ఎమ్. షణ్ముఖసుందరం; 6-25 (న్యూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం పారిజాతాపహరణం: హరికథా కాలక్షేపం, సి. జన్నీభాయ్; 7-0 (తె. వా). 7-15 గ్రామస్థుల కార్యక్రమం — పారిజాతాపహరణం (రెండవభాగం); 8-30 జి. శ్రీనివాసన్, ఎస్. కోమలవల్లి (వ); 9-15 సీర్కాళి వి. ఆర్. సుబ్రహ్మణ్యం (గా): 9-30 అఖిల భారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే), 11-0 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ‖ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 సంగీతపాఠం; 7-30 గీతావళి, 7-45 (న్యూ. రి); 8-0 (ఆం. హిం. వా), 8-30 ఎస్. ఎ. మహాడ్‌కర్ (ఖ); 8-55 పగటినివేదిక (హిం), 9-0 పిల్లల కార్యక్రమం 9 45 బాలవినోదం అర్థపాలుడు (దశకుమార చరిత్ర) సీరియల్‌నాటిక రచన: కళాతపస్వి పగటివేషాలు - నవ రాజ్యాంగము: లెజిస్లేచరు—ప్రసంగం, బుజబుజరేకులు, ఎల్లయ్య సంతకెళ్లడం, పిల్లలు పంపిన కథలు; మధ్యాహ్నం 12-30 (రి); 1-0 ఎస్. ఎ. మహాడ్‌కర్ (ఖ); 1-30 (రి) 1-50 (తె. వా); సాయంత్రం 5-05 శ్రీ వల్లభాయ్ పటేల్ - ప్రసంగం (బొంబాయి నుండిరిలే), 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ - జానపదగీతాలు; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—పశువ్యాధులు. పక్షవాత క్రిములవల్ల కలిగే వ్యాధులు - ప్రసంగం. డాక్టర్ సి. వెంకటేశ్వరరావు; నివుణివీధి, విశేషాలు, 8-0 విజ్ఞాన శాస్త్రీయ పురోగతి సమీక్ష – డాక్టర్ ఎస్. వి. సుబ్బారావు, 8-15 ఎన్. నాగభూషణం (వ), 8-30 ప్రసంగం (ఆం), 8-45 ఎస్. నాగభూషణం (వ): 9-0 (ఆం. ఉ. వా) 9-30 అఖిలభారత సంగీతకార్యక్రమం (ఢిల్లీనుండిరిలే); 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు, ఆగస్టు 12—వచ్చే అక్టోబరులో ఎల్. టి. ఎం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించబడగలవని, ఆగస్టు 23 వ తేదీ లోగా పరీక్షరుసుం జమకట్టి అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేయాలని ఆ తర్వాత ఒక్కొక్క దరఖాస్తుపై ఒక్కొక్క రూపాయి చొప్పున అపరాధ రుసుంతో ఆగస్టు 30 వ తేదీ వరకు దరఖాస్తులను పంపవచ్చునని, ఆ తేదీ తర్వాత పంపబడ్డ దరఖాస్తులు చెల్లవని మద్రాసు ప్రభుత్వం పరీక్షల నిర్వహణ శాఖవారు ప్రకటిస్తున్నారు.

త్రివిధ ముఖ్యమైన చర్యలు!

మీపళ్లను ఎక్కువ భద్రంగా రక్షిస్తుంది!

మీ పళ్లకు బాధలేకుండా చేసుకోడానికి మీరు నిజంగా మంచి టూత్‌బ్రష్—కాల్గేట్‌వారు తయారు చేసిన నైలాన్ టూత్‌బ్రష్ వాడండి! అది భద్రంగా మీ పళ్లను రక్షించగలగడానికి కారణాలు—

- త్రివిధములైన చర్యలు—కుదుళ్లకుపోయి శుభ్రంగా చేసి, చిగుళ్లను గట్టిపరుస్తుంది.
- అది సీలువేయబడివున్న ప్లాస్టిక్ గొట్టములో ఆరోగ్య ప్రదంగా వుంటుంది.
- పళ్లను లోపల, వెలుపల బాగా తెలికగా శుభ్ర పరచగలదు.
- మృదువుగా మెరుగు పెట్టుతుంది... సున్నితమైన ఎనామెల్‌ను ఎగుర గొట్టదు.

కాల్గేట్ టూత్ బ్రష్ డీలక్స్

పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు
హర్డ్-మీడియం-సాఫ్ట్

ఆరోగ్యప్రదమైన ప్లాస్టిక్ పెట్టెలో

నోటీసు

26-7-1955 తేదీనుంచి ఈ దిగువను సంతకాలుచేసినవ్రు మేము ది స్పైడర్ నిట్టింగ్ కంపెనీతో మా భాగస్వామిత్వాన్ని రద్దుచేసుకున్నాం. ఆ కంపెనీ అప్పులకు (యిదివరలోను యిటుపైన) మేము బాధ్యులము కాము. అవి మమ్ములను ఏ విధంగాను బాధింపజాలవు. మేము

వెసర్ప్ రామ్‌రాజ్ నిట్టింగ్ ఫ్యాక్టరీ

పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసుకొన్నామని యిందు మూలంగా ప్రజలకు తెలుపుతున్నాము.

27-7-55 (సం) ఎస్. సొండప్ప చెట్టియార్
తిరుప్పూర్. ఎస్. రామస్వామి చెట్టియార్

ది న్యూ హెవాయజరీ మాన్యుఫాక్చరర్స్
ది ట్రావెన్కూర్ నిట్టింగ్ కంపెనీ



జమ్మి వారి «లివర్‌క్యూర్»

బిడ్డల లివర్ అండ్ స్ప్లీన్ వ్యాధులకు

నెలసరి పర్యటన కార్యక్రమం

రోగుల సౌకర్యార్థం, ప్రతినెల ఆయా తేదీలలో దిగువతోట్ల మా డాక్టరు మకాం చేయును దిగువ తెలిపిన వేళల ప్రకారం ఆయనను సంప్రదించవచ్చును.

ఉ 9 గం. నుండి 11 గం. ల వరకు సా. 3 గం ల నుండి 5 గం.ల వరకు

స్థలము	తేదీ	అడ్రెసు
హిందూపూర్	15 వ తేదీ ఉదయం	కె. ఆర్. కాస్కరయ్య సన్స్, డ్రగ్గిస్టులు అండ్ స్టేషనర్స్.
అనంతపురం	16 వ తేదీ ఉదయం	భవాని మెడికల్ స్టోర్సు, కెమిస్టులు అండ్ డ్రగ్గిస్టులు, (ఎక్స్‌చేంజ్)
బళ్ళారి	17 వ తేదీ ఉదయం	ద్వారకనాథ్ మెడికల్‌స్టోర్సు, బెంగుళూరురోడ్డు.

జమ్మి వెంకటరమణయ్యా అండ్ సన్స్,
హెడ్డాఫీసు: మద్రాసు-4.
(బ్రాంచి: ఆర్కాట్ శ్రీనివాసాచారి వీధి, బెంగుళూరు సిటీ.

స్క్వేర్‌వర్డ్ డి-46

ముగింపు తేదీ పొడిగింపు

ఇండియాలోని కొన్ని ప్రాంతాలలో ఆగస్టు 13 వ తేదీన హర్తాళ్లు జరుగుతూ వుండడం దృష్ట్యా, స్క్వేర్‌వర్డ్ డి-46 హ్యాండ్ డెలివరీ బాక్సులకు ముగింపు తేదీ-

16-8-55 మంగళవారం వరకు పొడిగించబడింది

గర్భిణి

గర్భిణీ ప్రసవించనున్న తల్లుల కోసం తయారు చేయబడిన రసాయనం. గర్భవతులైన తల్లులకు, గర్భంలో పెరుగుతున్న బిడ్డలకు కూడా ఉపయుక్తమైన రసాయనమిది.

అన్నివిధ కెమిస్టులవద్ద 6 ఔన్సుల సీసాలలో మాత్రమే లభించును.

THE GARBHANI LABORATORIES,
MADRAS - 23.

SCREEN

(The most popular English film News Paper.)

ఈ వారం సంచికలో

(స్వాతంత్ర్య వార్షికోత్సవ ప్రత్యేక సంచిక)

రాజకీయ వాతావరణంలో ఫిల్ము రంగంలో ప్రవేశం. సుశీల్ మజుందార్ వెల్లడింపు.

* * *

నిటూర్పులతో కన్నీటితో వచ్చేవి — చలనచిత్రాభినయంలోని చిక్కులపై నిమ్మీ ప్రకటన.

* * *

ఇండియాకు టెక్నికలర్ [illegible] —అనేక కోణాల గుణదోషాలపై సర్ [illegible] ఆర్యాలా వివరణ

* * *

దక్షిణ ఇండియా వంటకాలపట్ల అశోక్‌కుమార్, దిలీప్‌కుమార్‌ల మక్కువ. మద్రాస్‌లోని మా ప్రత్యేక విలేకరి వ్రాస్తారు.

* * *

[illegible] ఫిల్ము తీసిన కామెరామన్‌కోసం [illegible] సన్మానం.

* * *

[illegible] సీతారాయ్, [illegible] చిత్రం, దిలీప్‌కుమార్ చిత్రం, [illegible] పై ఫీచర్.

వెల నాలుగు అణాలు

[illegible] కావలసిన కాపీలకు లోకల్ ఏజంట్లవద్ద ఆర్డరు యివ్వండి. లేదా మాకు వ్రాయండి.

[illegible]

"స్క్రీన్"

[illegible]

మూలవ్యాధిని, ఏనుగగజ్జిని వెంటనే పోగొట్టును

ప్రతి ట్యూబుమీద వి. యం జ్యాని సోల్ ఏజంటు అని ముద్రింపబడియున్న హడెన్సానే కోరి తీసికొనండి యితరములు నిరాకరించండి



మూలవ్యాధికి హెడెన్సా
ఏనుగ గజ్జికి లిచెన్సా

హెడెన్సా: రక్తస్రావాన్ని నిలిపివేయును ఎంతకాలమునుంచి వుండినను మూలవ్యాధిని మూలనుండి వుపశమనము కలిగించును. దురద, ఒరుపు, మంట పోగొట్టును. అన్ని విధములైన రక్త సంబంధమైన బాధలు తొలగించును. లిచెన్సా: తడి, పొడి [illegible] చర్మ వ్యాధులను కుదుర్చును, [illegible] స్టాకిస్టు: [illegible] & బెజవాడ.

రబ్బర్ తొడుగులు

ద్రావకములకు, ఆల్కాలీన్ చేసేవాళ్ళు

మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ

2 ఎగ్రిబాయిలు(?)స్ట్రీట్, మద్రాసు-1.

కాశ్మీర్ - కుసుమం

శ్రీ కృష్ణుని అప్పటికి అకాలనాయి ... మీ ఇష్టమైన సూనెలో నాన్నండి

మీ ఇష్టమైన సూనెలో నాన్నండి, బెజవాడ, మద్రాసు, విజయవాడ.

యునైటెడ్ కన్సర్న్, బందరు కిరి, మద్రాసు. నిరపాయకరమైన

నంజగూడు పండ్లపొడి — ఇతర 54 ఔషధములు జాపితా ఉచితము

బ్రాంచి: గాంధీనగరం, విజయవాడ.

బెజవాడ, మద్రాసు, బెంగళూరు, మైసూరు, హైదరాబాద్ పలుపు

కవిరాజ్ పండిట్ దురాదత్ శర్మ వైద్య వాచస్పతి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నవరత్న కల్ప కనిపెట్టినవారు

ప్రతినెల ఇండియా ముఖ్యనగరములలో పర్యటించెదరు. దిగువచోట్ల కలుసుకోండి

విజయవాడ-2: ప్రతినెల 13 తేదీ వెల్ కమ్ హోటల్, సుమతి బిల్డింగ్స్ గాంధీనగర్, ఫోన్: 286.

మద్రాసు: ప్రతినెల 14, 15 తేదీలలో అంబాసడర్ హోటల్, 151, మౌంట్ రోడ్ ఫోన్: 86923

బెంగళూరు: ప్రతినెల 16 మరియు 28 తేదీ ప్లాట్ తాజ్ మహల్ హోటల్, గాంధీనగర్, ఫోన్ 2422.

మైసూరు: ప్రతినెల 17 తేది ఇంద్రా భవన్ హోటల్, ధన్వంతరి రోడ్. ఫోన్: 590

హైదరాబాద్: ప్రతినెల 29 తేదీ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోన్ 5591.

సలహా పొందు వేళలు: ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు, సా॥ 1 నుండి రా॥ 7-30 గంటలవరకు

పై షెడ్యూలు గమనించి ఆరితేరిన వారి వైద్య సలహాను తీసుకొండి. వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణంచేస్తారు.

నవరత్న - కల్ప వాడండి

ఇది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము.

దిగువ జబ్బులకు అమోఘ నివారిణి:

నరముల బలహీనత, జీర్ణసంబంధమైన వ్యాధులు, అతిమూత్రము, మూలవ్యాధి, ఉబ్బసము చిన్న పెద్దలకు ఆరోగ్యం చేకూర్చుటకు ఇది యొక్క టే ప్రసిద్ధమైనది

విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కోయంబత్తూరు, మధుర, తిరుచినాపల్లి, తంజావూరు, కాలికట్, తిరువూర్ ఎర్నాకుళం, కొట్టాయం, త్రివేండ్రం, నాగర్ కోయిల్, తిరునల్వేలిలలో క్యాంపుల అడ్రెసులకు, ఉచిత క్యాటలాగుకు వ్రాయండి:

NAVRATNA KALPA PHARMACY,
Jullundur City, (India).
Grams: Navratna.

శూలహరిణి

అన్నిరకాల కడుపు నొప్పులకు



పై వ్యాధి యెన్ని సంవత్సరముల నుంచి యున్ననూ యే వయస్సులో యున్ననూ యెంత సోడా పుచ్చుకున్నా యున్ననూ ఆపరేషన్ లేకుండా మా సలహాతో బాగుచేసుకోండి. ప్రఖ్యాతి గాంచిన శూలహరిణి విషయం కొత్తగా చెప్పవలసిన పనిలేదు. 15 రోజులకు సరిపడు ఔషధం రు. 20/-; రు 5/-లు ముందుగా అడ్వాన్సు పంపవలెను.

అనుభవ వైద్యశాల - నెల్లూరు.

బ్రాంచి: 177, గోవిందప్ప నాయకన్ వీధి, మద్రాసు.

టెండరు నోటీసు

సీలు వేసిన టెండర్లు ఈ దిగువ సుదహరించిన పనికి గోదావరి ఈస్టరన్ డివిజను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారిచే ధవళేశ్వరములోని వారి ఆఫీసులో ది 9-9-55 తేదీన సాయంత్రము 3 గంటలవరకు తీసికొనబడును.

పనిపేరు:—తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో నిర్మింపబడుచున్న సాంకేతిక కళాశాలలో నిఖరశోధనాలయము, ఒకటవ అంతస్తుతో సహా నిర్మించుటకు.

వివరములు 25-8-55 నెలనుండి గోదావరి ఈస్టరన్ డివిజను ఆఫీసునుండ పొందవచ్చును.

కంట్రాక్టు:—క్లాసు 2

ధరావతు:—3,200 రూపాయలు.

సూపరింటెండింగ్ ఇంజనీరు, ధవళేశ్వరం సర్కిల్.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

క్రీడాలోకం

సర్వీసెస్ వ్యాయామ ప్రవీణులకు ఉన్నత శిక్షణ

ఢిల్లీలో శ్రీ రూసోగారు ఇవ్వనున్నారట

న్యూఢిల్లీ, ఆగస్టు 10—భారత సైనిక దళాలలోని వ్యాయామ ప్రవీణులకు (ఆఫీసర్స్) ఉన్నత శిక్షణ విచ్చే విషయమై రాజకుమారి అమృత్ కౌర్ శిక్షణ ప్రణాళిక నిర్వాహకులకు, సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకు జరుగుతున్న చర్చలు నిన్నటితో పూర్తిఅయినవి.

ఆంధ్ర ప్రముఖుడు, రాజకుమారి స్పోర్ట్స్ శిక్షణ ప్రణాళికకు చెందిన అధికార శిక్షకుడు అయిన శ్రీ జె ఎస్ రూసోగారి ఆధ్వర్యంలో ఢిల్లీలోని నేషనల్ స్టేడియమ్‌లో ఆరువారాల పాటు శిక్షణ కేంద్రం నిర్వహించడానికి నిర్ణయించబడింది.

శ్రీ రూసోగారు ప్రస్తుతం బెంగుళూరులో వున్నారు. అక్కడ శిక్షణ పూర్తిచేసి ఆగస్టు 16 వ తేదీన ఆయన ఢిల్లీ చేరుకొంటారు.

ఢిల్లీ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన సర్వీసెస్ ప్రతినిధులనుంచి అర్హులైనవారు వచ్చే ఫిబ్రవరిలో పాటియాలలో జరుగనున్న భారత జాతీయ క్రీడోత్సవానికి ఎన్నుకోబడుతారని రాజకుమారి స్పోర్ట్స్ శిక్షణ ప్రణాళిక నిర్వహణ సంఘం గౌరవ ప్రధాన కార్యదర్శి మిస్టర్ ఏ. ఎస్ డిమెలో ప్రకటిస్తున్నారు.

రాజమండ్రిలో ఫుట్‌బాల్ పోటీలు

ఆగస్టు 15వ తేదీన

రాజమండ్రి, ఆగస్టు 11—

ఆంధ్ర రాష్ట్ర ఫుట్‌బాల్ సంఘ జెండా దినోత్సవ సందర్భమున ఆగస్టు 15వ తేదీన ఆ సంఘం ఆధ్వర్యాన పాత గవర్నమెంటు ఆర్ట్సు కాలేజి ఆటమైదానంలో ఒక రోజు ఫుట్‌బాల్ టోర్నమెంటు జరుపబడును.

ఉదయం 8 గంటలనుంచి 11 గంటల వరకును, మధ్యాహ్నం 2 గంటలనుంచి 6 గంటలవరకు టోర్నమెంటు జరుపబడుతుంది. ఒక్కొక్క పోటీ వ్యవధి 15 నిముషాలు. ఆ 15 నిముషములలో పుగ ఒక టీము గోలుకొట్టి గెలుపొందలేకపోతే కార్నర్ల లెక్కమీద జయం నిర్ణయించబడుతుంది. బొరుగూరునుంచి వచ్చిన టీములకు లాడ్జింగు మాత్రమే చూపబడుతుంది. టీములకు ప్రవేశ రుసుము లేదు. టోర్నమెంటుకు గేటు టిక్కట్టు లేదు.

టోర్నమెంటులో విజయంగాంచిన టీముకు శ్రీ తవ్వల వీరభద్రరావు ఆయన తండ్రి కీర్తిశేషులైన శ్రీ తవ్వల రంగారావునాయుడుగారి జ్ఞాపకార్థమై ఒక రజితపాత్రను బహూకరించడానికి అంగీకరించారు. టోర్నమెంటులో రన్నర్సుగా వచ్చిన టీముకు డాక్టర్ బి వి. యల్ యన్ రాజుగారు ఒక రజితపాత్రను బహూకరిన్నారు (మ ని.)

దక్షిణ భారత బిలియర్ట్స్ పోటీలు

కోయంబత్తూర్‌లో ప్రారంభం

కోయంబత్తూర్, ఆగస్టు 11—స్థానిక వుడ్‌లాండ్స్ స్పోర్ట్స్ క్లబ్బువారు, చెన్నరాష్ట్ర బిలియర్ట్స్ సంఘం తరపున దక్షిణ భారతి (ప్రొఫెషనల్ బిలియర్ట్స్), స్నూకర్ ఛాంపియన్‌షిప్ పోటీలు నేటి సాయంకాలం నుంచి ఇక్కడ జరుపుతున్నారు.

కోయంబత్తూర్‌లోని జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ వి గోవిందరాజ్ మెనాయ్ ఈ టోర్నమెంటుకు ప్రారంభోత్సవం జరిపారు.

రోడ్లప్రక్క కామ కలాపాలు

సహించబడవని బొంబాయి ముఖ్యమంత్రి హెచ్చరిక

బొంబాయి, ఆగస్టు 11—రోడ్ల ప్రక్క ప్రియులను తొలగస్తే రోడ్లప్రక్క ప్రియురాండ్రు అప్పుడే అదృశ్యమై పోగలరని నేను బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ బొంబాయి ప్రదేశ్ యువజన కాంగ్రెస్ సమావేశంలో ఒక ప్రశ్నకు జవాబిస్తూ పేర్కొన్నారు.

రోడ్లప్రక్క ప్రియులు లేకపోతే ప్రియురాండ్రు కూడా వుండరని ఆయన అన్నారు.

బీచి, పార్కు, రోడ్లు మొదలైన స్థలాలలో స్త్రీలను అల్లరిపెడుతున్న తుంటరులను పరివెయ్యడానికి బొంబాయి పోలీసులు తీసుకొంటున్న చర్యలతో బొంబాయి యువజన కాంగ్రెస్ ఎక్కువగా సహకరిస్తున్నది. ఈ విషయమై ఈ సమావేశంలో ముఖ్యమంత్రిని అనేక ప్రశ్నలు అడిగారు.

మరొక ప్రశ్నకు జవాబిస్తూ, ఈ రోడ్ల ప్రక్క కామకలాపాలకు హాలీవుడ్ చిత్రాలో, వాటి నకళ్ళో కారణంగా తాను భావించడం లేదని, ఆదొకరకమైన "పిచ్చిరోగం"గా తాను తలపోస్తున్నానని శ్రీ మొరార్జీ దేశాయ్ అన్నారు. ఈ పిచ్చివేషాలు ఇక వహించబడవని ఈ తుంటరుల గ్రహిచేటట్టు తగిన చర్యలు తీసుకోవడమే యిప్పుడు కర్తవ్యమన్నారు.

అస్సాం పరిసర ప్రాంతాలలో రబ్బరు కాఫీ, మిరియాలు పండించడానికి ఎంత మాభాగం లభ్యం కాగలదో అంచనా వేయబడుతున్నది.

రైతులకు పోరంబోకు భూముల కేటాయింపు

ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి శ్రీ చంద్రమౌళిగారి ప్రకటన

కర్నూలు, ఆగస్టు 11—

వెనుకటి ఎస్టేటు ప్రాంతాలలోని పోరంబోకు భూములను, వాటిలో ఇరిగేషన్ బావులను త్రవ్విన రైతులకు కేటాయించి వారికి పట్టాలు ఇవ్వడానికి ఆంధ్రప్రభుత్వం నిశ్చయించిందని రెవెన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు నేడిక్కడ చెప్పారు.

రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు నేడిక్కడ పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ, ఈ నిర్ణయ ఫలితంగా ఆ భూములపై రైతుల నుంచి నీటితీరువ వసూలు చెయ్యబడదని వివరించారు.

రాష్ట్రంలో 1947 ఆగస్టు తర్వాత నిర్మింపబడిన ఇరిగేషన్ ప్రాజెక్టుల క్రింద సాగులోకి తేబడిన భూముల సంఖ్యా వివరాలను సేకరించి అందజెయ్యవలసిందిగా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరును ఆంధ్రప్రభుత్వం కోరిందని, చీఫ్ ఇంజనీరు నుంచి సమాచారం రాగానే బంజరుభూముల కేటాయింపు కార్యక్రమాన్ని సత్వరంగా నిర్వహించడానికి తగు చర్యలు తీసుకొనబడగలవని మంత్రి శ్రీ చంద్రమౌళిగారు ప్రకటించారు.

గుంటూరు జిల్లాలో రొంపేరు డ్రెయినేజ్ స్కీము కింద రాజకీయ బాధితులకు, శివాయి జమాదారులకు కూడా పంచడానికి తగినంత భూమి లభించగలదని, రాజకీయ బాధితులకు భూములను కేటాయించక పూర్వమే తమ కేసుల గురించి పరిశీలించవలసిందిగా శివాయిజమాదార్ల తరపున ప్రభుత్వానికి మెమోరాండం అందజెయ్యబడిందని, ప్రభుత్వ పరిశీలనార్థం తమ కేసులకు సంబంధించిన వివరాలను అందజెయ్యవలసిందిగా తాను శివాయిజమాదార్ల ప్రతినిధులను కోరానని మంత్రి శ్రీ చంద్రమౌళిగారు తెలిపారు.

"పన్నుల భారం ప్రధానంగా రైతులే భరించాలి"

పొన్నూరులో ముఖ్యమంత్రి అభిభాషణ

పొన్నూరు, ఆగస్టు 7—"నానాటికీ అధికమవుతున్న ప్రజావసరాలను తీర్చడానికి ప్రభుత్వ బడ్జెట్టు లోటును పూడ్చడానికి ఆదాయాన్ని వృద్ధిచేసుకునే విధానాలను అవలంబించడంలో ఎంతమాత్రం శంకించవలసిన పనిలేదు" అని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నేటి పుదయం పొన్నూరు పంచాయతీ బోర్డువారు "మూర్తి మహల్"లో తనకు చేసిన సన్మానానికి సమాధానం చెప్పిన సందర్భంలో తెలియజేశారు.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు శాసనసభ్యులు శ్రీయుతులు యం. వెంకటరాజు, యన్ సి ఆర్ నాయుడు, జి పరంధామయ్య, ప్రగడ కోటయ్య, యం. నాగేశ్వరరావు, గర్లతోను పార్లమెంటు సభ్యులు శ్రీ గాటినాహెబ్ గారితోను అధికార, అనధికార ప్రముఖులతోను కలిసి గుంటూరు నుంచి మోటారు కారులో బాపట్లకు వెడుతూ యిక్కడికి వచ్చారు.

శ్రీ గోపాలరెడ్డిగారు తమ ప్రసంగంలో యింకా ఇలా చెప్పారు:

"దేశం వేగంగా పురోగమిస్తున్నది. అనేక శతాబ్దికి పూర్వం కలలోనైనా భావించని కోర్కెలను నేడు ప్రజలు కోరుతున్నారు. కాల పరిస్థితుల మార్పులకు అనుగుణంగా మన కోర్కెలు ఎక్కువకావడం తప్పులేదు కాని, కేవలం కోర్కెలు కోరుకొనడం చాలదు. మన కోర్కెలను వరాయివారెవ్వరూ తీర్చబోరు. మన కోర్కెలను తీర్చుకోడానికి మన స్వశక్తిపైనే, సమైక్య కృషిపైనే ఆధారపడాలి.

"శైశవావస్థలో నున్న ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్‌లో మూడుకోట్లకు పైగా లోటువున్నది. ఈ లోటును భర్తీ చెయ్యడానికి మనం తగు మార్గాలను అన్వేషించాలి ఇందుకు అదనంగా పన్నులు వేసుకొనడం తప్ప ఉపాయాంతరం లేదు. నూటికి 80 మందికి పైగా వ్యవసాయదారులున్న మన దేశంలో అదనపు పన్నుల భారం ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ప్రధానంగా రైతులపై బడక తప్పదు. అధిక సౌకర్యాలు కావాలను కున్నప్పుడు అదనపు పన్నుల భారం భరించడానికి సందేహించకూడదు. అదనంగా పన్నులు విధించకుండా ప్రభుత్వం కాని, స్థానిక సంస్థలు కాని ప్రజలకు కావలసిన సౌకర్యాలు చెయ్యడం సాధ్యంకాదు."

ప్రభుత్వ ఋణ సేకరణకు విరివిగా తోడ్పడవలసిందిగా ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

శ్రీ పాములపాటి అంకినీడు ప్రసాదరావుగారు ముఖ్యమంత్రికి విందు చేశారు.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లుకు ప్రెసిడెంట్ ఆమోదం

న్యూఢిల్లీ, ఆగస్టు 11—గత జులై 26వ తేదీని పార్లమెంటు ఆమోదించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిలు (1954) విన్న ప్రెసిడెంట్ ఆమోదాన్ని పొందింది.

క్రిమినల్ కేసులను త్వరిత్వరగా పరిష్కరించడానికి, నిందితుని ప్రతివాదనకు అందరికీ ఎక్కువ సౌకర్యాలు కలిగించడానికి ఈ శాసనం వుద్దేశించబడింది.

చంద్రగిరి తాలూకాకు విద్యుచ్ఛక్తి సప్లయి

పథకానికి ప్రభుత్వం ఆమోదం

కర్నూలు, ఆగస్టు 11—చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి తాలూకాకు విద్యుచ్ఛక్తి సప్లయి చెయ్యడానికి ఉద్దేశించబడిన పథకాన్ని ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకం నిర్వహణకు 2,84,400 రూపాయలు ఖర్చు కాగలదని అంచనావేయబడింది ఈ పథకం కింద గొరపాడు, గానుగ పెంట, పెద్దిరామపురం, మద్దినాయనపల్లె అన్న గ్రామాలకు విద్యుచ్ఛక్తి సప్లయి ఏర్పాట్లు జరుపబడగలవు

సర్దార్ వల్లభాయి పటేల్ స్మారకనిధి కేంద్ర కమిటీ అస్సాం కమిటీకి ఒక లక్ష రూపాయలను వరదబాధితులకు సహాయార్థ మిచ్చింది.

ఫ్రెంచి సంస్కృతి కేంద్రంగా పుదుచ్చేరి రాష్ట్రం అభివృద్ధి

స్టేట్ అసెంబ్లీ తొలిసమావేశాన్ని ప్రారంభిస్తూ చీఫ్ కమిషనర్ కేవల్‌సింగ్ అభిభాషణ

పుదుచ్చేరి, ఆగస్టు 12—

వయోజన వోటింగు ద్వారా ఎన్నుకోబడ్డ పుదుచ్చేరి స్టేట్ అసెంబ్లీ సమావేశానికి నేడు చీఫ్ కమిషనర్ శ్రీ కేవల్ సింగ్ ప్రారంభోత్సవం చేశారు.

ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ఇండియా ప్రభుత్వానికి దఖలీత్యా బదిలీ జరిగిన తరువాత పుదుచ్చేరి రాష్ట్రం ఎక్కువ స్వేచ్ఛతోను ఎక్కువశక్తి సామర్థ్యాలతోను, ఎక్కువ అధికారాలతోను పని చెయ్యగలదని శ్రీ కేవల్‌సింగ్ అన్నారు చట్టసంబంధమైన బదిలీకోసం ఒక చిత్తు ఒడంబడికను తయారుచేసి ఇండియా ప్రభుత్వం ప్రాన్సుకు పంపినటు ఒక వారంరోజుల క్రితం ఇండియా పార్లమెంటులో చేయబడ్డ ఒక ప్రకటనని బట్టి తెలుస్తున్నదని, కాగా, చట్టసంబంధమైన బదిలీ త్వరలోనే సాధ్యం కాగలదని ఆశించవచ్చునని ఆయన పేర్కొన్నారు.

వాస్తవమైన బదిలీ జరిగిన తొమ్మిది నెలలలోనే ప్రజాప్రతినిధులతో కూడిన, చరిత్రాత్మకమైన ఈ అసెంబ్లీ నేడు సమావేశమయిందని చెపుతూ పుదుచ్చేరి స్వాతంత్ర్యం కోసం ప్రజలు జరిపిన శాంతియుత పోరాటం గురించి శ్రీ కేవల్‌సింగ్ ప్రస్తావించారు ఇండియా ఫ్రాన్సుదేశాల మధ్య జరిగిన పరస్పర సంప్రతింపులద్వారా చివరకు పుదుచ్చేరి రాష్ట్రం ఉనికిలోకి వచ్చిందన్నారు

పోర్చుగీసు వారు కూడ బ్రిటిష్‌వారివలె ఫ్రెంచివారివలె వివేకవంతులైనట్లయితే గోవాను విడిచిపెట్టిపోగలరనే తాను ఆశిస్తున్నానని శ్రీ కేవల్‌సింగ్ అన్నారు. సభ్యులంతా తనతో ఏకీభవించగలరనే భావిస్తున్నానన్నారు

పుదుచ్చేరిని ఫ్రెంచి సంస్కృతీ కేంద్రంగా నిర్వహించడానికి ఇండియా ప్రభుత్వం చేసిన వాగ్దానం గురించి జ్ఞాపకం చేస్తూ, ఫ్రెంచి సంస్కృతీ కేంద్రంగా పుదుచ్చేరి ఇండియాలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించ గలదని ఆయన అన్నారు. ఈ దేశం వారికేగాక, చుట్టుపక్కల దేశాల విద్యార్థులకు, పండితులకు కూడ ఇది ఆకర్షణీయమైన ఆలవాలం కాగలదన్నారు

ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు ఐదుకోట్ల రూపాయల కార్యక్రమాలు రూపొందించబడ్డాయని, అవి అసెంబ్లీ ముందు పెట్టబడగలవని ఆయన అన్నారు

పుదుచ్చేరి రాష్ట్రం ఆరిక, పారిశ్రామిక వ్యాపారిక పునరుజ్జీవనానికి సిఫారసులు చెయ్యడంకోసం ఢిల్లీలో ఒక ఉన్నతాధికార సంఘం నియమించబడుతున్నదని ఆయన అన్నారు ప్రస్తుతం తలపెట్టబడ్డ వివిధ అభివృద్ధి పథకాలను గురించి ఆయన వివరించారు.

కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుని ఎన్నిక

పుదుచ్చేరి, ఆగస్టు 11—పుదుచ్చేరి అసెంబ్లీలోని కాంగ్రెస్‌పార్టీ నేతగా శ్రీ ఎకీర్ స్వామి పిళ్లె నుపార్టీ నాయకునిగా ఎన్నుకున్నది

ఈ అసెంబ్లీలో కాంగ్రెస్‌పార్టీ బలం 21 పీపుల్సు ఫ్రంట్ 16, స్వతంత్రులు ఇద్దరు

కాంగ్రెస్‌పార్టీ నాయకుడుగా ఎన్నికకాగానే శ్రీ ఎకీర్ స్వామిపిళ్లె పుదుచ్చేరి చీఫ్ కమిషనర్ శ్రీ కేవల్ సింగ్‌ను కలుసుకొన్నారు ఆయన ప్రభుత్వకార్య నిర్వాహకసంఘానికి ఆయన గుసభ్యుల పేరను సూచించవలసిందిగా శ్రీ ఎకీర్ స్వామిపిళ్లెను కోరారు

పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశం రేపు జరుగుతున్నది. శ్రీ పిళ్లె ఎన్నిక నేపే ఆరుపేర్లు ఈ సమావేశం ఆమోదానికి ప్రతిపాదించబడగలవు

నేటి పార్టీ సమావేశంలోనే ప్రభుత్వ కార్యనిర్వాహక సంఘానికి ఈ క్రింది ఆరుగురి పేరు సూచించబడ్డాయి.

శ్రీయుతులు యి గూబేర్ పిళ్లె, జె. చంద్రశేఖరచెట్టియార్, త్యాగరాజనాయకర్ (నెటపాకం), మహమ్మద్ యూసఫ్ ఎకీర్ స్వామిపిళ్లె దక్షిణామూర్తి ముదలియార్ (కారైక్కాల్). ప్రభుత్వ కార్యనిర్వాహకసంఘ సభ్యులే మంత్రులుగాకూడ వ్యవహరించబడగలరు

అసెంబ్లీ అధ్యక్షపదవికి శ్రీ పురుషోత్తమ రెడియార్ పేరును నేటి పార్టీ సమావేశం సూచించింది. పార్టీ డిప్యూటీ నాయకుడుగా శ్రీ యి. గూబేర్ పిళ్లె ఎన్నుకోబడారు శ్రీ తిరుకామిరెడ్డి కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు: అసెంబ్లీ ఉపాధ్యక్ష పదవికి శ్రీరంగస్వామి పిళ్లె (కారైక్కాల్), సి యు భరతన్ (మాహే). కామిశెట్టి (యానాం) గార్ల పేర్లు సూచించబడ్డాయి

నేటి పార్టీ సమావేశానికి మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్ నాడార్ అధ్యక్షత వహించారు

ఇతర పార్టీ టిక్కట్లపై ఎన్నుకోబడి, కాంగ్రెస్‌లో చేరిన ముగురు సభ్యులు కూడ నేటి సమావేశానికి హాజరైనారు

హైదరాబాద్, ఆగస్టు 10—తెలంగాణ గ్రంథాలయ సంఘం ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యాలయం హైదరాబాద్ 1కి మార్చబడిందని. ఇకముందు ఉత్తర ప్రత్యుత్తరాలు పై చిరునామాకు జరుపవలెనని ప్రజలను, ముఖ్యంగా గ్రంథాలయ కార్యకర్తలను కోరుతూ సంఘ కార్యదర్శి శ్రీ కోదాటి నారాయణరావుగారు ప్రకటించారు.

ద్వితీయ ప్రణాళిక నిర్వహణకోసం కార్మిక విధానం పునర్నిర్మాణం

—ప్లానింగ్ కమిషన్ ఆలోచన

న్యూఢిల్లీ, ఆగస్టు 11—

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక విజయవంతంగా అమలు జరగడంకోసం భారత ప్రభుత్వం కార్మిక విధానాన్ని, కార్యక్రమాన్ని పునర్నిర్మాణం చేయవలసిన అవసరాన్ని గురించి ప్లానింగ్ కమిషన్ ఆలోచిస్తున్నది

పరిశ్రమలలో కార్మికులకు, యజమానులకు ఇతోధిక సామరస్యం, ఇతోధికంగా ఉద్యోగాలకు అవకాశం, ప్రస్తుతం కార్మికులకు సాంఘికంగా భద్రతను పెక్కు పరిశ్రమలలో వర్తింపజేయడం. కార్మికులలో చొరవ, క్రమశిక్షణ, సమర్థత, నాయకత్వం అలవరచడానికి తగు శిక్షణ మున్నగు విషయాలవట్ల ప్రత్యేక శ్రద్ధ చూపబడగలదని భావించబడుతున్నది.

కార్మిక సమస్యల విషయమై ప్రణాళిక సిద్ధపరచడంకోసం ప్లానింగ్ కమిషన్ ప్రథమ పంచవర్ష ప్రణాళికలో సాధించింది, ద్వితీయ ప్రణాళికలో సాధించనున్నది వివరిస్తూ ప్లానింగ్ కమిషన్ ఒక నమ్యూనావార్ను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు, పరిశ్రమల, కార్మికుల ప్రతినిధులకు అభిప్రాయార్థం పంపింది

ప్లానింగ్ కమిషన్ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం కార్మికశాఖ తాలూకు కార్యక్రమాన్ని, సంయుక్త సలహా సంఘాన్ని వినియోగించుకునే ఆచారం వుందిగనుక ఈ పథనను సిద్ధపరచడానికి ప్రత్యేక సంఘం నియమించ నవసరం లేదని భావించబడుతున్నది.

ప్రథమ పంచవర్ష ప్రణాళిక సమయంలో సమ్మెలు మొదలయిన పరిశ్రమలలో కార్మికులను మార్పుకనే పుత్పత్తి హెచ్చుకావడం, పరిశ్రమ రంగంలో మొత్తంమీద శాంతి నెలకొన్న దనడానికి నిదర్శనాలని భావించబడింది బర్న్ పూర్, కాన్పూర్ సమ్మెలతప్ప ఇతరత్ర యజమానులకు, కార్మికులకు సంబంధాలు సామరస్య పూర్వకంగానే వుందని భావించబడుతున్నది.

మారు ఇప్పుడున్న చట్టాలను కట్టుదిట్టంగా అమలు జరపడంవల్ల శ్రద్ధ తీసుకోబడుతుంది. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి మంత్రివర్గం ఇష్టపడనందువల్ల ఎప్పటికప్పుడు ముఖ్యమైన సవరణలు చేయబడ్డాయి. పరిశ్రమ రంగంలో సామరస్య సాధనకోసం ఇటీవల నెలకొల్పబడిన సంయుక్త సలహాసంఘంతో సంప్రతించిన మీదట ప్రతిఫలం, పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం మున్నగువాటి విషయమై సవరణలు చేయబడాయి.

కాననరంగంలో కొత్తచట్టాలు చేయడానికి గలవు

ఆంధ్రలో యువజన సేవా శిబిరాలు

నిర్వహణకు కేంద్ర ప్రభుత్వంచే 17,810 రూపాయల మంజూరు

కర్నూలు, ఆగస్టు 11—రాష్ట్రంలో ఈ ఏడాదిలో 13 యువజన సేవాశిబిరాల నిర్వహణకు ఇండియాప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి 17,810 రూపాయలను గ్రాంటుగా మంజూరు చేయగలదని తెలియవచ్చింది ఈ శిబిరాలు ఉపాధ్యాయులకు ఏర్పాటు చెయ్యబడగలవు

ప్రతిజిల్లాలో కనీసం ఒక్క శిబిరమైనా నిర్వహింపబడాలని ప్రతిపాదించబడింది ప్రతి శిబిరంలో 40 మంది ఉపాధ్యాయులు పాల్గొనడానికి అవకాశాలు కల్పించబడ గలవు ఈ శిబిరాలలో పాల్గొనే ఉపాధ్యాయులకు ప్రయాణపు ఖర్చులు యివ్వబడగలవు శిబిరంలో పాల్గొన్నంతకాలం ఉపాధ్యాయులకు భోజన వసతులు కూడా ఉచితంగా కల్పించబడగలవు



జయప్రదమైన 2వ వారం

మద్రాస్ - అశోక్‌లో

రోజు 3 ఆటలు: 3, 6.15 & 9.30

ప్రదర్శన జరుగు సమయము లోను, ఉదయం 9—12 కు మధ్యాను రు.2-8-0, రు.1-14-0 టిక్కట్లు అడ్వాన్సుగా రిజర్వు చేసుకొనవచ్చును.

ఒక అద్భుతం వెంటనే మరొక అద్భుతం

నృత్య సంగీతాలతో మీ హృదయాలను ఆనందతరంగితం చేసే

ఫిల్మిస్తాన్ వారి మునింజీ

సంగీతం: ఎస్. డి. బర్మన్

డైరెక్షన్: సుబోధ్ కుమార్

పాటలు: సహీర్ లుధి యన్వీ అండ్ శైలేంద్ర

నటీనటులు: నలిని జయవంత్, దేవ్ ఆనంద్, నిరూపరాయ్, ప్రాణ్, అమితా అండ్ ఎస్ ఎల్. పూరి

ఫిల్మిస్తాన్ విడుదల

విపణివీధి

నవరను రేటు

మద్రాసు, ఆగస్టు 12—

అమ్మకం వస్తు	రూ.	అ.	పై.
నవరం చిల్లరధర	61	12	6
పొట్లా బంగారం	96	8	0
మూసా బంగారం	94	8	0
వెండి నంద తులాలు	163	8	0
వెండి తులం 1-8	1	11	0

వేరుసెనగ గింజలు

(581 పౌనులు)	108	112-8-4
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఏ. రెడీ		218-0-0

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85-8-9 85-8-9
నైజామ్ (228 పౌనులు)	88. 88-8-0
సామర్లకోట (2కట్స్)	85-10-9 85-12-9
ఆముదం 500 తిరుపత్తూరు	170-0-0
సేలమ్ లోటస్, స్పేడ్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)	14-8-9
కొబ్బరినూనె కొలంబో 37½ బ్రాండ్	
రాజా బ్రేండ్	26-0-9
ఎం. ఎస్. బ్రేండ్	26.4-9

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 12—

అమ్మకం వస్తు	రూ.	అ.	పై.
పొట్లా బంగారం రెడీ	95	11	0
వెండి 100 తులాలు	159	12	0
నవరను	60	12	6

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 12—

వెండి 100 తులాలు	161-14-0
పొట్లా బంగారం	94-12-0
నవర్సు	60-0-0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 11—

నేటి ఓపెనింగ్	— 33 58
నేటి క్లోజింగ్	— 33 67

1955 ఆగస్టు 13, శనివారం

మన్మథనామ సంవత్సర

శ్రావణ బహుళ దశమి

దశమి ఉ॥ 12-12 గంటలవరకు

రోహిణి ఉ॥ 7-13 గంటలవరకు

మృగశిర తె॥ 5-30 గ లవరకు

వర్జ్యం: ఎ॥ 12-24 నుండి 1-53 గంటలవరకు



ఆదివారం
THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 4475.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 17 సంచిక: 33
10 పేజీలు; వెల రెండణాలు
మద్రాసు: ఆదివారం
14-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

ఆంధ్రప్రభ
స్వాతంత్ర్య దినోత్సవ సంచిక
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా "ఆంధ్రప్రభ" రేపు (15 వ తేదీని) ప్రత్యేక సంచికగా వెలువడుతున్నది. 14 పేజీలు, వెల రెండణాలు. మేనేజర్.

ఆంధ్ర రాజధానికి ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ పయనం

కర్నూలులో వైభవోపేతంగా జరగనున్న స్వాతంత్ర్యోత్సవంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా రాక

భోపాల్‌వద్ద ప్రయాణానికి కొద్దిగా ఆటంకం

వారం రోజులపాటు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన: 19 వ తేదీన మాచ్‌ఖండ్‌కు ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ, ఆగస్టు 12—

స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొనడం కోసం ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ సతీసమేతంగా నేడు సాయంకాలం రైలులో ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు బయలు దేరారు.

దారిలో ప్రెసిడెంట్ హైదరాబాద్‌లో దిగి రెండు గంటలపాటు బొల్లారం రెసిడెన్సీలో గడుపుతారు.

బొల్లారం రెసిడెన్సీ రాష్ట్రపతి విడిదిగా మార్చబడడం "ఆంధ్రప్రభ" పాఠకులకు విదితమే.

స్వాతంత్ర్య, రిపబ్లిక్ దినోత్సవాలలో ఏదో ఒకటి దక్షిణ భారత రాష్ట్ర రాజధానులలో గడపాలని డాక్టర్ ప్రసాద్ లోగడ నిర్ణయించుకొనడం పాఠకులకు విదితమే.

డాక్టర్ ప్రసాద్ ఈ నెల 22 వ తేదీకి తిరిగి భారత రాజధాని చేరుతారు.

కర్నూలుకు బయలుదేరిన ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రయాణం చేస్తున్న గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ నేడు వుదయం భోపాల్‌కు ఎనిమిది మైళ్ళ దూరంలోవున్న భీద్‌బడా రైల్వే స్టేషన్‌వద్ద 25 నిమిషాలపాటు ఆగవలసి వచ్చింది.

భీద్‌బడా రైలుస్టేషన్ సమీపంలోని స్టేషనుల మధ్య రైలుపట్టాల ఫిష్‌ప్లేటుల మరలు వదులుగా వుండడంవల్ల బండి ఆపబడిందని పోలీసుల ప్రకటనవల్ల తెలుస్తున్నది.

రైలుపట్టాల కాపలా డ్యూటీలోవున్న ఆ ప్రాంత గ్రామం చౌకిదారు ఫిష్‌ప్లేట్ మరలు వదులుగా వుండడం గంటకుముందే చూచి రెండుమైళ్ళు మేర కాలినడకన హుటాహుటిగా నడిచి భీద్‌బడా స్టేషనుచేరి అధికారులకు ఈ సంగతి తెలిపాడట.

25 నిమిషాల తర్వాత బండి భీద్‌బడా స్టేషను విడిచింది.

భోపాల్ పోలీసు అధికారులు, రైల్వే డివిజన్ ఇన్‌స్పెక్టరు మున్నగు అధికారులు దర్యాప్తుకోసం ఆ ప్రాంతం వెళ్ళారు.

రైల్వేల శాఖామంత్రి శ్రీ లాల్‌బహదూర్ శాస్త్రికూడా ఈ బండిలోనే భోపాల్‌కు వెళ్ళుతున్నారట.

(మిగతా 2 వ పేజీలో)

గోవా కారాగారంలో 16 ఏండ్ల బాలుని చిత్రవధ

పోర్చుగీసు-ఇండియా సరిహద్దులలో బుడతకీచులు సైన్యాలను పెంచుతున్నారట

గోవా సరిహద్దు ప్రాంతం, ఆగస్టు 12—

పాంజిమ్ పోలీస్ లాక్-అప్‌లో 16 ఏండ్ల కుర్రవాడు పోలీసుల చిత్రహింసలకు గురై ఆగస్టు 10 వ తేదీ సాయంకాలం మరణించినట్లు గోవన్ నేషనల్ కాంగ్రెసుకు వార్త చేరింది.

పోలీసులు ఆ బాలుని నడుంపై క్రూరంగా కొట్టినారట. అతడు ఇండియానుంచి వచ్చిన సత్యాగ్రహి అయినదీ, గోవాలోనే అరెస్టు చెయ్యబడిన జాతీయవాది అయినదీ యింకా వెల్లడికాలేదు.

ఇండియా సరిహద్దులో పటాలాలు కేంద్రీకరించబడి వున్నవని పోర్చుగీసు అధికారులు ప్రచురించిన దుష్ప్రచారంవల్ల ప్రజలు అనవసరంగా భయభ్రాంతులై పోయినారని, పోర్చుగీసు సైనికులకుకూడా బెదురు పుట్టిందనీ మరొక వార్త చేరింది. ప్రస్తుతం గోవాలో వున్న పోర్చుగీసు యుద్ధతంత్ర కార్యాలయాధ్యక్షుడు కరోన్ ర్యాడిగస్ కొత్త రక్షణ పథకాలను గురించి ఆలోచించడానికి పోయిందని అంటున్నారు. పోర్చుగీసు సైనికులకు [illegible] విశ్రాంతి [illegible] చేస్తున్నారు.

"భారీ ఎత్తున గోవాలో ప్రవేశం నిషేధించండి"

ఢిల్లీకి లిస్బన్ విజ్ఞప్తి

లిస్బన్, ఆగస్టు 12— ఇండియన్ యూనియన్‌లో ఉద్రిక్తత హెచ్చించడంకోసం, ఆగస్టు 15 వ తేదీన గోవాలో భారతీయులు ప్రవేశించడం నిషేధించవలసిందిగా భారత ప్రభుత్వానికి పోర్చుగీసు విదేశాంగ మంత్రి కునా నేడు విజ్ఞప్తి చేశాడు.

"పత్రికా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ, ఇండియా బెదిరింపులకు, కిస్సించే పనులకు పోర్చుగీసు ప్రభుత్వం దడవదు. అన్ని నేరాలను జ్ఞాపకముంచుకుంటుందే కాని ఆ నేరాలను చెయ్యదు" అని ఆయన అన్నాడు భారతీయులు గోవనులపై చాలా నేరాలు చేసినట్లు ఆయనఆరోపించాడు కూడా

ఆయన ఇంకా యిలా అన్నాడు "పోర్చుగల్, నాటినుంచి నేటివరకు తనభూభాగాలను రక్షించుకోడానికి ప్రయత్నిస్తున్నది. ఆ దేశంతో దహించుకుపోతున్న పొరుగు రాజ్యం సహజీవనానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తే వాటిని పరిశీలించి పరిష్కరించడానికి పోర్చుగీసు ప్రభుత్వం సంసిద్ధంగా వున్నది.

పోర్చుగల్ ఎప్పుడూ న్యాయం చెప్పే మొగ్గివున్నది జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో ఇది అవసరం కూడా"

సత్యాగ్రహం గురించి ప్రస్తావించి అనుచితకార్యాలు తిరిగి చెయ్యడం ఎంత చెడ్డదో ఇండియా గ్రహించడం లేదంటూ దురదృష్టవంతులైన వ్యక్తులు ఆగస్టు 15న మూకుమ్మడిగా పోర్చుగల్‌పై దాడి చెయ్యబోతున్నారన్నాడు.

ఇండియన్ యూనియన్‌లోని ఉద్రిక్తత చూచి విదేశ పత్రికావిలేకరులు వాస్తవ పరిస్థితి చూడడంకోసం గోవా వెళ్ళవలసి వచ్చిందన్నాడు, పోర్చుగీసు సరిహద్దును అతిక్రమించగలమని భారతీయులు చేసిన "వాగ్దానాన్ని" అమలుపరిస్తే పోర్చుగీసు అధికారులు విజ్ఞతతో ఆ పరిస్థితిని ఎదుర్కొనగలరనే విశ్వాసాన్ని ప్రకటిస్తూ, ఏమైనా బాధ్యతారహితమైన మూక ప్రవర్తనవల్ల పరిస్థితి విషమంగా మారవచ్చునన్నాడు.

ఇండియా శాంతి విధానాలను అనుసరించగలదని పైకి చెప్పుడమే కాని ఆచరణ మటుకు ద్విముఖంగా వున్నదని పేర్కొన్నాడు. పోర్చుగల్‌ను సమర్థిస్తున్న పత్రికల యంత్రాలను విధ్వంసం చేస్తున్నారని, పోర్చుగీసు అనుయాయులను పోలీసు స్టేషన్‌లలో చిత్రహింసలకు గురిచేస్తున్నారనీ ఆరోపించాడు. పోర్చుగీసు నౌకలను జప్తుచేసుకుంటున్నారని ఆరోపించాడు.

పోర్చుగల్‌పై ఇండియా ప్రచ్ఛన్న యుద్ధ విధానాలను, ఒక్కొక్కప్పుడు గోవనులపై ప్రత్యక్ష యుద్ధ చర్యలను సాగిస్తున్నదని చెప్పాడు గోవనులపై [illegible] ఒత్తిడి తెస్తున్నదని ఆరోపించాడు.

సత్యాగ్రహులపై వింత ఆరోపణ

పంజిమ్, ఆగస్టు 12— గోవా సరిహద్దుకు కొద్దిమైళ్ళదూరంలో లోండావద్ద వెయ్యిమంది భారతీయ సైనికులు కేంద్రీకరించబడి వున్నట్లు తనకు వార్త చేరిందని గోవా గవర్నర్ జనరల్ పాలో బెర్నార్డ్ గ్వెడెస్ నేడు పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో ప్రకటించాడు

ఆగస్టు 10 వ తేదీన భారతీయ సైనికులు బొంబాయినుంచి బయలుదేరినారని, శాంతియుత ప్రదర్శకుల (భారతీయ సత్యాగ్రహులు) ఇండియానుంచి గోవాలో ప్రవేశించకుండా నిరోధించడం భారత ప్రభుత్వపు అధికారరీత్యా చెప్పబడుతున్నప్పటికీ వారి నిజ ఉద్దేశాలను గురించి జాగ్రత్తగా వుండడం అవసరమని ఆయన నొక్కి చెప్పాడు.

ఇండియా-గోవా సరిహద్దు రైళ్ళ నిలుపుదల గురించి ప్రస్తావించి హైదరాబాద్‌లోవలె గోవాకు కూడా గూడ్సు రైలులో సైనికులను దిగుమతి చేస్తారేమో నని తాము భయపడినమన్నాడు.

సాయుధులైన 15 మందితో తాను దామన్ పైకి దాడిచేసెదలు నున్నట్లు ఒక భారతీయుడు టెలిగ్రామ్ పంపించాడని వెల్లడించాడు.

(మిగతా 2 వ పేజీలో)

పాట్నా విద్యార్థులపై నిన్న, నేడు జరిగిన పోలీస్ కాల్పులలో 5 గురి మరణం, 85 మందికి గాయాలు

పాట్నా, ఆగస్టు 13—

నేడు మధ్యాహ్నం బీహార్ నేషనల్ కాలేజి సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకి ఎదుట గుమిగూడిన జనంపైని పోలీసులు కాల్పులు సాగించగా కనీసం నలుగురు మరణించి వుంటారని 20 మందికి గాయాలు తగిలాయని తెలుస్తున్నది.

నిన్న బీహారు నేషనల్ కాలేజి ఎదుట జరిగిన గుమిగూడిన విద్యార్థులపై జరిపిన కాల్పులలో ఒక విద్యార్థి మరణించాడు. పలువురికి గాయాలు తగిలాయి.

నేటి కాల్పులకు కారణం తెలియడంలేదు.

ఈ దుర్ఘటనలో పౌరులు, రిక్షావాలాలు కూడా చిక్కుకున్నారని తొలి వార్తలు తెలుపుతున్నాయి

నగరంలో హర్తాళ్

నేడు పాట్నా నగర వీధులు [illegible] మార్మోగుతుండగానే విద్యార్థుల నినాదాలు వినిపించాయి. నిన్న జరిగిన పోలీసు కాల్పులలో విద్యార్థి దుర్మరణం చెందినందుకు నిరసనగా హర్తాళ్ జరపాలని కోరుతూ విద్యార్థులు జట్లుజట్లుగా వీధులలో తిరుగుతూ నినాదాలు చేశారు.

ఉదయం 8 గంటలకల్లా దుకాణాలన్నీ మూసివేయబడ్డాయి రోడ్లలో ఒక్క పిట్ట కూడా కనిపించలేదు

నేడు ప్రదర్శనా బందని సినిమాహాళ్ళ యజమానులు ప్రకటించారు

పాఠశాల, కళాశాలల విద్యార్థులు బళ్ళు మానివేసి, నగరవీధులలో నినాదాలతో జట్లు జట్లుగా తిరిగారు.

బీహార్ వెటరినరీ కాలేజి విద్యార్థులు మూడు వందలమంది తరగతులు మానివేసి నిన్న మరణించిన విద్యార్థి భౌతికాయంపోస్ట్ మార్టం జరిగే ఆస్పత్రికి వూరేగింపుగా వెళ్ళారు

వెటరినరీ కాలేజి విద్యార్థులు బీహార్ మిలిటరీ పోలీసుల ఎదుట "పోలీస్ జులుం నహీ చలేగా" "లాఠీగోలీకి సర్కార్ నహీ చలేగా" అనే నినాదాలతో ప్రదర్శనాలు జరిపారు.

రాష్ట్రంలోని తక్కిన కళాశాలల విద్యార్థులు సమ్మెలో పాల్గొనడానికి స్టీమరుమీద రైలుమీద పాట్నాకు వస్తున్నారు

బీహార్ ముఖ్యమంత్రి డాక్టర్ కృష్ణసిన్హా నేడు ఉదయం భాగారియానుంచి వచ్చారు. ఆగస్టు 11 వ తేదీన జరిగిన అల్లర్ల విషయమై దర్యాప్తు జరుపుతాడని తెలుస్తున్నది

బీహార్ మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీ బలదేవ్ సహాయ్ ఆస్పత్రి ఆవరణలో విద్యార్థుల సమావేశంలో ప్రసంగిస్తూ, శాంతియుతంగా ప్రవర్తించాలని వారిని కోరాడు.

శ్రీ సహాయ్ ప్రసంగిస్తున్న సమయంలో పోలీసులు పంజాబ్ నేషనల్ బ్యాంకి ముందున్న గుంపుపై కాల్పులు సాగించారు

మంత్రి కారుపై దాడి

బీహార్ స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి శ్రీ బోలా పస్వన్ హుటాహుటిగా కారులో పాట్నాకు వస్తుండగా, ఘటీనా సమీపంలో అల్లరిగుంపు దాడిచేసి, రాళ్ళు విసిరారు. మంత్రి వెంట ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా వున్నారు

మంత్రి తలకు గాయాలు తగిలాయి పాట్నా జనరల్ ఆస్పత్రిలో చేర్చబడ్డాడు

పంజాబ్ నేషనల్ బ్యాంకిని లూటీ చేయడానికి ప్రయత్నించి, అక్కడవున్న పోలీసు దళాన్ని మేజిస్ట్రేటును ముట్టడించడానికి యత్నించినందుకు కాల్పులు జరుపబడ్డాయని పోలీసులు అంటున్నారు

ప్రభుత్వ ప్రకటన

గడచిన రెండు రోజులుగా స్థానిక కళాశాల విద్యార్థులకు సర్కారీ ట్రాన్స్‌పోర్ట్ బస్సు కండక్టరుకు జరిగిన సంఘర్షణలో ఒక విద్యార్థి మరణించాడని, 18 మంది విద్యార్థులు 35 మంది పోలీసులు, 12 మంది పౌరులు గాయపడ్డారని బీహార్ ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి ప్రకటన చేసింది.

నిన్నటి వార్తలు

ఒక విద్యార్థి పేటనే మరణించాడని, ఆసుపత్రికి తీసుకుని వెళ్ళుతుండగా దారిలో ఇదరు మరణించారని యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా విలేకరి తెలుపుతున్నాడు.

రెచ్చిపోయిన మూక - ఈ మూకలో అత్యధిక సంఖ్యాకులు విద్యార్థులు పోలీసు వ్యాన్‌ను కాల్చివేయడానికి ప్రయత్నించగా ఈ కాల్పులు జరిగాయి.

ఒక పోలీసు అధికారిపై విద్యార్థులు విరుచుకుపడి చంపివేసే ప్రమాదం జరుగగా ఆత్మరక్షణకోసం కాల్పులు సాగించామని పోలీసులు అంటుండగా, పోలీసులు ఎలాటి కారణం లేకనే విచక్షణా రహితంగా కాల్పులు సాగించారని, కాలేజీ హాస్టలు మూడవ అంతస్తు కిటికీకి రెండు తూటాలు తగలడమే ఈ విచక్షణా రహితత్వానికి నిదర్శనమని విద్యార్థులు వాదిస్తున్నారు.

బ్యాంకిని లూటీ చేయడానికి రౌడీల ప్రయత్నం

పోలీసు కాల్పులలో మరణించిన పాట్నా సైన్సు కాలేజి థర్డ్ యియర్ విద్యార్థి శ్రీ దీనానాథ్ పాండే భౌతికకాయాన్ని విద్యార్థులు పెద్ద వూరేగింపుతో అంత్యక్రియల కోసం తీసుకొని వెళ్లుతుండగా, కొందరు రౌడీలు కాలేజీ సమీపంలోనేవున్న పంజాబ్ నేషనల్ బ్యాంకిని లూటీ చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు రెండవసారి కాల్పులు సాగించారు. దీనితో పలువురికి గాయాలు తగిలాయి. బ్యాంకిలో ప్రవేశించినవారు విద్యార్థులు కాదు.

అంతకుముందు వుదయం పోలీసులు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ డిపోపై దాడిచేయడానికి ప్రయత్నించిన విద్యార్థులను చెదరగొట్టడానికి రెండుసార్లు బాష్పవాయువు ప్రయోగించారు కొద్దిగా లాఠీచార్జి కూడా జరిగింది

బి. ఎన్. కాలేజీవద్ద విద్యార్థులు పోలీసులపై ఇటుకలు మున్నగువాటిని విసరడంవల్ల కనీసం 10 మంది పోలీసులైనా తీవ్రంగా గాయపడి వుంటారని, పలువురికి చిన్న గాయాలు తగిలాయని పోలీసులు తెలిపారు.

నిన్న స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ బస్ వారికి విద్యార్థులకు జరిగిన సంఘర్షణ పరిణామంగా నేడు అల్లర్లు జరిగాయి.

నిన్నటి సంఘర్షణలో ఐదుగురు విద్యార్థులు ఆరుగురు బస్సువారు గాయపడారు

నేడు బస్సుల రాకపోకలు పెక్కు చోట్ల ఆగిపోయాయి. ఉదయం నుంచి వున్న వుద్రిక్త పరిస్థితి కారణంగా మెయిన్‌రోడ్డులో బస్సులు నడపలేదు పట్టణం సివార్లకు వెళ్ళుతున్న సర్కార్ బస్సులు పోలీసు కాపలాతో ఇతర రోడ్లకు మళ్ళించబడాయి

నేడు జరిగిన సంఘర్షణలో గాయపడిన 37 మంది పాట్నా జనరల్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పబడ్డారు వీరిలో [illegible] మంది పోలీసువారు, 18 మంది పౌరులు, తక్కినవారు విద్యార్థులు.

నాగ ప్రాంతంలో కల్లోలం

నేషనల్ కౌన్సిల్ ఆందోళన

షిల్లాంగ్, ఆగస్టు 13— అస్సాంలో కోహిమా ప్రాంతంలో నాగ నేషనల్ కౌన్సిల్ ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన ఆందోళన కల్లోలంగా మారిందని, ఒక స్కూలు భవనం తగులబెట్టబడిందని, ఒక ఆసుపత్రిలోని మందులు అన్నీ దొంగిలించబడినవని తెలుస్తున్నది.

ఇండియా ప్రభుత్వం పట్ల భక్తిశ్రద్ధలు కలిగివున్న కొందరు జాతులవారు బాధించబడుతున్నారని, ఇలా తమ మాట వినని ఒక గ్రామపెద్దను వారు కాల్చివేసినారని కూడా తెలుస్తున్నది

మరొక గ్రామపెద్దను ఎత్తుకొనిపోయినారని, చాలామంది గ్రామపెద్దలను బెదరించి డబ్బు కాజేసినారని కూడా తెలుస్తున్నది.

ఇండియా ప్రభుత్వం సమాచార శాఖ మంత్రి డాక్టర్ కేస్కర్ శనివారం ఉదయం ఫ్రాంటియర్ మెయిలులో ఢిల్లీ నుంచి బొంబాయి వచ్చారు

సాయుధబలాల తగ్గింపుకు సోవియెట్ రష్యా నిర్ణయం

అంతర్జాతీయ ఉద్రిక్తత తగ్గిన ఫలితంగా

మాస్కో, ఆగస్టు 13—

అంతర్జాతీయ ఉద్రిక్తత తగ్గిన ఫలితంగా సోవియెట్ ప్రభుత్వం తన సాయుధబలాల పరిమాణాన్ని తగ్గించుకోడానికి నిశ్చయించుకున్నట్లు సోవియెట్ వార్తాసంస్థ "టాస్" నేటి ఉదయం అధికారరీత్యా ప్రకటించింది.

త్రివిధ యుద్ధ శాఖలనుంచి మొత్తం 6 40 000 మంది సభ్యులు తగ్గించివేయబడగలరని ఈ సందర్భంలో "టాస్" వివరించింది

సోవియెట్ రష్యాకు గల సాయుధబలాల సంఖ్య మొత్తం ఎంతో ఎన్నడూ బహిర్గతం చేయబడలేదు

రష్యా, చైనా, అమెరికాల సాయుధ సైనికుల సంఖ్య పదిహేనేసి లక్షలకు, బ్రిటన్, ఫ్రాన్సుల సాయుధసైనికుల సంఖ్య చెరి 6 లక్షల 50 వేలకు తగ్గించి వేసుకోవాలని క్రిందటి మే నెలలో రష్యా ప్రకటించిన ఆయుధ విసర్జన ప్రణాళికలో సూచించబడింది

"టాస్" ప్రకటనలో ఇలా పేర్కొనబడింది:

"ఇటీవల వచ్చిన పరిణామాలేమి. తెని

(మిగతా రెండవ పేజీలో)

సంస్కృత విద్యా బోధన పద్ధతులు

కేంద్రానికి ఎనిమిది రాష్ట్రాల అభిప్రాయాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 13— ఆంధ్రరాష్ట్రంతో సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాలు, సంస్కృత విద్యాబోధనకు యిప్పుడున్న పద్ధతులను మార్పు చేసే విషయంలో ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను సూచించినవని నేడు లోక్‌సభలో ఇండియా విద్యామంత్రి చెప్పారు మిగిలిన ఏడు రాష్ట్రాలలోను మద్రాసు, మైసూరు, కూర్గు, కచ్, రాజస్థాన్, భోపాల్, వింధ్యప్రదేశ్‌లు వున్నవి.

విదేశ వాణిజ్యంలో ఇండియాకు పాకిస్తాన్ పోటీ

పాక్ రూపాయి మారకం విలువ తగ్గించిన ఫలితాలపై లోక్‌సభలో ఆర్థికమంత్రి వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 13—

పాకిస్తాన్ రూపాయి మారకంరేటు తగ్గించిన కారణాన, విదేశ మార్కెట్లలో జనపనార, పత్తి మొదలగువానికి పోటీ మరింతతీవ్రం కాగలదని ఆర్థికమంత్రి శ్రీ సి. డి. దేశ్‌ముఖ్ నేడు లోక్‌సభలో ప్రకటించారు.

శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డిగారు అడిగిన ఆ వ్యవధి ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ పాకిస్తాన్ రూపాయి మారకం రేటు తగ్గించినందున, ఇండియా ఎగుమతి వ్యాపారంపైన, ఇండియా ఆర్థిక వ్యవస్థపైన కింది ఫలితాలు సంభవం కావచ్చునని వివరించారు:—

(1) పాకిస్తాన్ నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటున్న సరుకులు, ఇండియాలోని దిగుమతిదారులకు, వాడకందారులకు చౌక కాగలవు

(2) ఇండియా నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటున్న సరుకులు, ఆ దేశంలోని దిగుమతి దారులకు, వాడకం దారులకు ప్రియం కాగలవు

అయితే పాకిస్తాన్‌లో ధరలు పెరిగినందువల్లనేమి, లేదా ధరల కంట్రోలు ఎగుమతి సుంకాల పెంపుదలవంటి చర్యల ఫలితంగా పాకిస్తాన్ ఎగుమతిచేసే సరుకుల ధరలు పెరగడంతో, పాకిస్తాన్ రూపాయి మారకం రేటు తగ్గించినందువల్ల కలిగే ఫలితాల ప్రయోజనం లేకుండా పోవచ్చునని అన్నారు.

ఇండియా జనపనార ఎగుమతులపై సుంకాన్ని రద్దుచేసిన కారణాన, కేంద్రానికి 450 లక్షల రూపాయల నష్టం రాగలదని కూడా వివరించారు.

దీనిపై వచ్చిన అనుబంధ ప్రశ్నలకు శ్రీ దేశ్‌ముఖ్ సమాధానం చెబుతూ జనపనార ఎగుమతులపై సుంకాన్ని రద్దుచేయడం త్వరపడి చేసిన పనికాదని అన్నారు. పాకిస్తాన్ ఏమి చేయగలదనే ఆలోచనలేకుండానే అందుబాటులోవున్న వివరాలనుబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినదని అన్నారు.

తిరిగి ఈ సుంకాన్ని విధిస్తారా అని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ సాధనగుప్త అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, ఈ ఎగుమతి సుంకాన్ని రద్దు చేయడం అనవసరమేనని ప్రస్తుతానికి అనిపిస్తున్నా, మరొక నిర్ణయానికి రావడానికి ముందు పరిస్థితులు ఎలా మార్పుచెందగలవో వేచిచూడడం మంచిదని సూచించారు.

పాకిస్తాన్ రూపాయి మారకంరేటు తగ్గించినందున, ఉభయదేశాల కరెన్సీమారకంలో సాగుతున్న బ్లాక్-మార్కెట్ తగ్గిపోతుంది కనక, ఇండియా పాకిస్తాన్‌ల మధ్య వర్తక, వాణిజ్యాలు పెరగగలవని, అలా చూచినప్పుడు, ఇది ఉభయ దేశాలకు లాభించే చర్యగానే చెప్పుకొనవచ్చునని అన్నారు.

ప్రశ్న:—విదేశ మార్కెట్లలో ఇండియా వస్త్రాలకంటె పాకిస్తాన్ వస్త్రాలు చౌకగా యిక అమ్ముడుపోగలవు కనక, ఇండియా వస్త్రాల ఎగుమతి రాగల మార్పులను ప్రభుత్వం పరిశీలించినదా?

ఆర్థికమంత్రి:—ప్రత్యేకంగా ఈ విషయాన్ని పరిశీలించలేదు. ఇలాంటి విషయాలన్నీ నిరంతరం పరిశీలనలో వుండగలవు. ఎగుమతులకు అవరోధాలు కలవని తెలిసినప్పుడు, వాటిని తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకొనగలము

పాకిస్తాన్ నుంచి ఇండియా దిగుమతి

(మిగతా 2 వ పేజీలో)

తటస్థరాజ్యాల పర్యవేక్షక సంఘం రక్షణకు సమితి సైనిక కార్యాలయం హామీ

పాన్‌మున్‌జామ్ (కొరియా), ఆగస్టు 12—

దక్షిణ కొరియన్‌ల నిరసన ప్రదర్శనాలవల్ల ఎట్టి హాని కలగకుండా తటస్థరాజ్యాల యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘ సభ్యులకు తాము రక్షణను చేకూర్చగలమని నేడిక్కడ జరిగిన సంయుక్త యుద్ధవిరమణ సంఘ సమావేశంలో కొరియాలోని మిత్రరాజ్య సమితి సైనిక ప్రధాన కార్యాలయం అధికారులు కమ్యూనిస్టు సభ్యులకు హామీ నిచ్చారు.

రేపు అర్ధరాత్రిలోగా తమ భూభాగంనుంచి వైదొలగిపోవలసిందిగా దక్షిణ కొరియన్ ప్రభుత్వం యిచ్చిన అల్టిమేటంను పర్యవేక్షక సంఘం త్రోసిపుచ్చిన సంగతి పాఠకులకు విదితమే.

యుద్ధవిరమణ ఒడంబడికలోని షరతులు సక్రమంగా అమలు జరిగేటట్లు చూడడానికి అవసరమైతే మిత్రరాజ్యసమితి తనకు సాధ్యమైనంతవరకు రక్షక సైనికదళాలను ఏర్పాటు చేయగలదని తాను కమ్యూనిస్టు సభ్యులకు హామీనిచ్చినట్లు సమితి సైనిక కార్యాలయానికి చెందిన సీనియర్ ప్రతినిధి మేజర్-జనరల్ హార్లాన్ సి. పార్క్స్ నేడు యుద్ధ విరమణ సంఘ సమావేశం పూర్తి అయిన వెనుక పత్రికా విలేకరుల సమావేశంలో వివరం చేశాడు

దక్షిణ కొరియన్ ప్రెసిడెంట్ రీ పంపిన అల్టిమేటం ఫలితంగా ఏర్పడిన విషమపరిస్థితి పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ పర్యవేక్షక సంఘం బుధవారం నాడు యుద్ధవిరమణ సంఘానికి ఒక లేఖను పంపినట్లు అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్నది

దక్షిణ కొరియన్‌లు జరుపుతున్న నిరసన ప్రదర్శనాలు యుద్ధవిరమణ ఒడంబడికకు పూర్తిగా విరుద్ధంగా, ప్రమాదకరంగా వున్నవని నేడు యుద్ధవిరమణ సంఘ సమావేశంలో కమ్యూనిస్టు సభ్యులు నిరసనం చేశారు

తమ సొంత అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న కొరియన్ పౌరులను కంట్రోల్ చేయగల అధికారం సమితి సైనిక కార్యాలయానికి లేదని జనరల్ పార్క్స్ కమ్యూనిస్టులకు తెలియజేశాడు.

కొరియాలో సమితి పక్షం కంట్రోల్ కిందవున్న ప్రాంతాలలో ప్రస్తుతం పర్యవేక్షక సంఘానికి వ్యతిరేకంగా దౌర్జన్య పూరితములైన బెదిరింపులు, దాడులు జరిగితే [illegible] యుద్ధవిరమణ ఒడంబడికకు పూర్తిగా విఘాతమే కాగలదని యుద్ధవిరమణ సంఘంలోని చైనీస్ ప్రతినిధివర్గ నాయకుడు జనరల్ చుంగ్ కూక్ రాక్ సమితి ప్రతినిధి వర్గానికి స్పష్టం చేశాడు.

దక్షిణ కొరియన్ ప్రభుత్వ చర్యలలో జోక్యం కలిగించుకొనజాలనని సాకు చెప్పడం ద్వారా సమితి పక్షం తన బాధ్యతలను తప్పించుకొనజాలదని జనరల్ చుంగ్ హెచ్చరించాడు దక్షిణ కొరియాలో తటస్థరాజ్యాల యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘానికి చెందిన తనిఖీ జట్టుల కార్యకలాపాలపై సమితి సైనిక కార్యాలయం అనవసరమైన నిర్బంధాలను విధిస్తున్నదని ఆయన ఆరోపించాడు కూడా.

దీనికి సమాధానంగా, దక్షిణ కొరియా యుద్ధ విరమణ షరతులను సక్రమంగా పాలించేటట్లు చేయడానికి సమితి సైనిక కార్యాలయం తనకు సాధ్యమైన చర్యల నన్నింటిని తీసుకొనగలదని జనరల్ పార్క్స్ హామీ ఇచ్చాడు.

దక్షిణ కొరియా ప్రతినిధి ప్రకటన

ఈ వారారంభంలో నిరసన ప్రదర్శకులు సంఘర్షణలకు దిగడానికి అమెరికన్ సైనిక దళాలు ఆయుధాలను ప్రయోగించడమే కారణమని ఒక దక్షిణ కొరియన్ ప్రభుత్వ ప్రతినిధి నిన్న రాత్రి సోల్‌లో ప్రకటించాడు

ఉద్రిక్తత తగ్గాలంటే అమెరికన్‌లు తటస్థరాజ్యాల యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘం ఆవరణలనుంచి తమ సైనికదళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఇతడు కోరాడు

పర్యవేక్షక సంఘ సభ్యులకు రక్షణను చేకూర్చగలసామర్థ్యం తన ప్రభుత్వానికి పూర్తిగా కలదని, వారిపట్ల ఎటి దౌర్జన్యం జరగకుండా చూడగలనని తన ప్రభుత్వం హామీ ఇవ్వగలదని, శనివారం అర్ధరాత్రిలోగా తమ దేశాన్ని విడిచి వెళ్ళిపోవలసిందిగా పర్యవేక్షక సంఘ సభ్యులను [illegible] కాలం కల్పించవలెనని కూడా ఇతడు పేర్కొన్నాడు.


గైడర్ పెన్నులు
ఇరిడియం పాయింటుతో 14 ct. బంగారు పాళీతో అనుభవనీయులగు పనివారుచే తయారు కాబడినవి. మా ప్రతి పెన్ను భాగములయందు గైడర్ గుర్తును గమనింపుడు. తయారు చేయువారు: గైడర్ పెన్ను
సోల్ డిస్ట్రిబ్యూటర్స్, వర్క్స్, రాజమండ్రి.
దుర్గా అండ్ కో., రాజమండ్రి.

స్క్వేర్ వర్డ్ డి-46
ముగింపు తేదీ పొడిగింపు
ఇండియాలోని కొన్ని ప్రాంతాలలో ఆగస్టు 13 వ తేదీన హర్తాళ్లు జరుగుతూ వుండడం దృష్ట్యా, స్క్వేర్ వర్డ్ డి-46 హ్యాండ్ డెలివరి బాక్సులకు ముగింపు తేదీ
16-8-55 మంగళవారం వరకు పొడిగించబడింది

కావలెను

మద్రాసు నగరంలోను, పరిసరాలలోను, ఆ నగర పరిసరాలలోను కిరసన్ నూనె అమ్ముటకు అనుభవం గల నాసిక డిపోదారులు, హాకర్లు కావలెను.

చిరునామా: వి.ఎం. అజ్మీరా
7, బ్రాడ్వే, పి బి నం 69, మద్రాసు-1

ఆంధ్ర రాష్ట్రంలోని "స్టాండ్ మెయింటెనెన్స్ హైవే వర్కుల, హెల్త్ ప్రోగ్రాం, స్టాఫ్ క్వార్టర్స్ ప్రత్యేక మరమ్మత్తులు" నిమిత్తం నిర్ణీత ఫారాలపై ఎడి ప్రారంభం సూపరింటెండింగ్ ఇంజనీర్-ఇన్-చీఫ్, హైవేస్ డిపార్టుమెంటు, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టు, న్యూఢిల్లీ వారికి 26-9-55 సాయంకాలం 4 గంటల లోపుగా చేరేటట్లుగా సీలు వేసిన టెండర్లు ఆహ్వానించబడుచున్నవి. పని వివరాలు, కోటేషను, టెండరు పత్రాలు వగైరా దరఖాస్తు చేసే ఉచితంగా పొందవచ్చును.

ధరావతు మొత్తం: రూ. 420/-
అంచనా వేయబడిన విలువ రు 19,400/-
ఏ సి - 584 (5)

అటవీ విక్రయ ప్రకటన

కోరాపుట్ జిల్లాలోని అనేక రేంజీల అటవీ ఉత్పత్తులు 5-9-55 ఉదయం 11 గంటలకు రాయఘడలోని అంచల్ ఆఫీసులోను, 8-9-55 ఉదయం 11 గంటలకు జైపూర్ కలెక్టరేట్ ఫారెస్టు సెక్షన్ కచ్చేరి బహిరంగంగా వేలంలో విక్రయించబడును.

పాడదలచినవారు అమ్మకములకు హాజరు కావచ్చు. ఇతర వివరాలకు యీ దిగువ సంతకం చేసినవారి ఆఫీసు నుంచి ఆఫీసు పనిచేసే గంటలలో, అపీసు పని చేసే ఏ రోజునైనా తెలుసుకోవచ్చు.

(సం) ఎస్. ఎన్. మిశ్ర,
కలెక్టర్, కోరాపుట్.

పురపాలక సంఘాల అప్పులు

ఆంధ్ర గెజెట్‌లో ప్రకటన

కర్నూలు, ఆగస్టు 13—ఆంధ్రదేశంలోని ఆరు పురపాలక సంఘాల రాష్ట్రప్రభుత్వం నుంచి మొత్తం 15,13,555 రూపాయల అప్పు కోరుతున్న అర్జీలు, అందరికీ తెలియడానికిగాను ఆంధ్ర గెజెట్‌లో నేడు ప్రకటించారు.

ఈ అప్పులో హెచ్చుభాగాన్ని, 9,64,000 రూపాయలను విజయవాడ పురపాలక సంఘం వారు నీటిసప్లయి ప్రణాళికకు (4,14,000 రూ) డ్రెయినేజీ స్కీముకు (5,50,000 రూ) కోరుతున్నారు.

విశాఖపట్టణం పురపాలక సంఘం వారు 3,63,350 రూపాయలను, గోస్తనీ నీటిసప్లయి స్కీముకు (93,350 రూ) నీటి సప్లయిపేర్పాట్ల అభివృద్ధికి (2,70,000 రూ) కోరుతున్నారు.

నీటిసప్లయి స్కీములకుగాను, అనంతపురము పురపాలక సంఘంవారు 1,19,000 రూపాయలు, తిరుపతి పురపాలక సంఘంవారు 52,955 రూపాయలు కోరుతున్నారు. రోడ్ల అభివృద్ధికి పాలకొల్లు పురపాలక సంఘం వారు 9,750 రూపాయలు కంపోస్టు ఎరువు తయారుచేసే స్థలం కొనడానికి శ్రీకాకుళం పురపాలక సంఘంవారు 4,500 రూపాయలు అప్పును కోరుతున్నారు.

ఈ అప్పును మంజూరు చేయడానికి అభ్యంతరాలు వుంటే తెలియజేయడానికి నెల రోజుల వ్యవధిని ప్రభుత్వం యిచ్చింది.

(1 వ పేజీ తరువాయి)

చేసుకుంటున్న వానిలో ముడి జనపనార, పత్తి, చర్మాలు, చనుసు చేసిన తోళ్ళు ముఖ్యమైనవిగా వున్నవి.

వస్త్రాల ఎగుమతిలో ఇండియా-రష్యాల పోటీ

బొంబాయి, ఆగస్టు 13—ఆఫ్ఘనిస్తాన్ మార్కెట్‌లో ఇండియా వస్త్రాల అమ్మకానికి రష్యా పోటీ ప్రబలమౌతున్నది. ఆఫ్ఘనిస్తాన్‌కు చాలాకాలంగా ఇండియా వస్త్రాల సప్లయి జరుగుతున్నది. ఆఫ్ఘనిస్తాన్ అవసరాలను నూటికి 70 వంతులవరకు ఇండియా ఇచ్చేది.

1914 నుంచి మొత్తం మూడు దేశాలు రష్యా, జపాన్, పాకిస్తాన్‌లు ఇండియాతో ఇక్కడ పోటీ ఎదుర్కొంటున్నవి. జపాన్ రష్యాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ దిగుమతులు నానాటికీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నవి.

దీనికి కూడా కారణం రష్యా వస్త్రాల ధరలు చౌకగా వుండడం కారణమని చెబుతున్నారు. తన వస్త్రాలను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపడంలో రష్యాకు ఎలాంటి చిక్కులు లేవు కానీ ఇండియా వస్త్రాలు పాకిస్తాన్ మీదుగా రవాణా కావాలి. అందువల్ల ఆలస్యం కావడమే కాక రవాణా ఖర్చులు కూడా పెరుగుతున్నవి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్‌ల మధ్య రాజకీయమైన ఉద్రిక్తత పెరగడంతో కరాచీ రేవులో ఇండియా వస్త్రాలు రవాణాకాకుండా మూడు నెలలనుంచి ఎడిపున్నవట.

జపాన్ వస్త్రాలను నౌకలమీద వర్షాసి ఘాతంలోని దుబాయి రేవుకు చేర్చి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు పంపుతున్నారు.

పతి వస్త్రాల వ్యాపారం రష్యా-పాకిస్తాన్‌ల మధ్య ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్నందున చిల్లరవ్యాపారస్థులు చౌకరేట్లకు సులభంగా తమ కోటాలను కాబూల్‌లోని గిడ్డంగుల డిపోనుంచి పొందుతున్నారు కూడా.

ఆంధ్రప్రభ
ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు
1955 ఆగస్టు 14 ఆదివారం

హిందీ పరిమితి

హిందీని బలవంతంగా ఇతరులపై మోపడం ఎన్నటికీ ఉండదని ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌లు స్పష్టంగా నిన్నటిదినం చేసిన ప్రకటనలు హిందీ మాతృభాష కాని దాక్షిణాత్యుల, తదితర ప్రాంతీయుల అనుమానాలను తొలగించగలవని నమ్ముతున్నాము.

ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వ విధానాన్ని మరికొంత వివరిస్తూ హిందీ మాతృభాషగా కలవారికంటె ఇతర భాషలు మాట్లాడేవారికి నష్టదాయకమైన పనిని దేనినీ ప్రభుత్వం తలపెట్టలేదని కూడా స్పష్టపరిచారు.

విదేశ పరిపాలన అంతరించిన తరువాత ఇండియాలో కేంద్ర పరిపాలనా నిర్వహణకు ఆంగ్ల భాషకు బదులు దేశభాషనొకదానిని నిర్ణయించవలసి వచ్చింది. ఇండియా రాజ్యాంగం వివిధ ప్రాంతాలకు చెందిన 14 జాతీయ భాషలను గుర్తించినప్పటికీ, దేశం మొత్తం జనాభాలో అధిక సంఖ్యాకులు—14 కోట్ల ప్రజలు—మాట్లాడజాలిన హిందీని కేంద్ర ప్రభుత్వానికి అధికార భాషగా నిర్ణయించడం సహేతుకమే. అయినా, హిందీ ప్రాబల్యంవల్ల తక్కిన దేశభాషల అభివృద్ధికి అంతరాయం కలగకుండా హిందీ వాడుకకు నిర్దిష్టమైన పరిమితులు నిర్ణయించబడినవని ప్రెసిడెంట్ ప్రసాద్ వివరపరిచారు.

అంతేకాదు; 15 సంవత్సరాలలో ఆంగ్లభాష స్థానాన్ని హిందీ ఆక్రమించాలని భారత రాజ్యాంగం నిర్ణయించినప్పటికీ, అది అంత అనతికమనీ సాధ్యం కాదని డాక్టర్ ప్రసాద్ సూచించారు. ఏ కారణంచేతనైనా 15 సంవత్సరాలలో ఆంగ్ల భాషను తొలగించి హిందీని ప్రవేశపెట్టడం సాధ్యం కాని పక్షంలో కాలపరిమితిని హెచ్చించవలసిందిగా సిఫారసు చెయ్యడానికి ఇటీవల ప్రభుత్వం నియమించిన హిందీ కమిషన్‌కు అధికారం లేకపోలేదు.

పోతే, అఖిల భారత ప్రభుత్వోద్యోగాలకు హిందీలో పరీక్షలు జరపడం విషయమై కూడా ఇండియా ప్రెసిడెంట్ ప్రభుత్వ విధానాన్ని సందిగ్ధం లేకుండా వెల్లడించారు. హిందీద్వారా పరీక్షలు జరిపే విధానాన్ని ప్రోత్సహించడం వాంఛనీయమే అయినా, ఇంగ్లీషులో, ఇతర ప్రాంతీయ భాషలలో సయితం పరీక్షలు జరపడానికి అభ్యంతరం ఉండదని, పరీక్షలలో నెగ్గినవారు అటుతరువాత మాత్రం హిందీ భాషను అభ్యసించవలసి వుంటుందనీ వక్కాణించారు. ఇందువల్ల అఖిల భారత ప్రభుత్వోద్యోగాల సందర్భంలో హిందీ మాతృభాష కానివారికి అసౌకర్యం తొలగిపోగలదు.

ఇండియా ప్రెసిడెంట్ వివరణనుబట్టి కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు, అఖిల భారత వ్యవహారాలకు సంబంధించి హిందీకి కొన్ని పరిమిత ప్రయోజనాలు ఏర్పరిచబడినా, వివిధ రాష్ట్రాలలో సమస్త వ్యవహారాలు ఆయా ప్రాంతీయ భాషల ద్వారా నిర్వహించుకోడానికి ఏవిధమైన అభ్యంతరం లేదు.

అంతేకాదు, హిందీ మాతృభాష కానివారిపై చూపించే అదనంగా హిందీని కూడా నేర్చుకోవలసిన బాధ్యతనుమోపడం సముచితం కాదని, హిందీ మాతృభాషగా గలవారు దానికి భిన్నమైన మరొక భాషను, విశేషించి దక్షిణ దేశ భాషలలో ఒకదానిని అభ్యసించడం అభిలషణీయమనీ డాక్టర్ ప్రసాద్ ప్రభుత్వ రాజుల అధికారులకు విజ్ఞప్తి చేశారు.

మేము మొదటనే పేర్కొన్నట్లు ప్రెసిడెంట్ ప్రసాద్, మౌలానా ఆజాద్‌ల స్పష్టీకరణ సిద్ధాంత ప్రభుత్వ హిందీ భాష నియమంలో ప్రభుత్వ విధానాన్ని గురించి హిందీ మాతృభాష కాని ప్రజలలో అదివరకేర్పడిన అపోహలు తొలగిపోగలవనీ, హిందీతో పాటు ప్రాంతీయ భాషలు సక్రమాభివృద్ధి పొందగలవనీ ఆశిస్తున్నాము.

గోవా ఉద్యమం

(1 వ పేజీ తరువాయి)

ఇంకా ఇలా అన్నారు:

సత్యాగ్రహులను తిరిగి పొమ్మని చెప్పడం శాసనములకు తగినంతమంది పోర్చుగీసు సైనికులు నియోగించబడినారు.

"హింసలకు దిగిన మూకలతో ప్రధానమైన సంబంధంవలనే."

వారు ఎడంగా రాజాలపైనా వున్నారు.

"పోర్చుగీసు సామ్రాజ్యంలోకి అడుగుపెట్టవలదని సత్యాగ్రహులను హెచ్చరించవలసిందిగా సరిహద్దు అధికారులు హెచ్చరించబడినారు. ఇక గత్యంతరం లేకపోతేనే తుపాకులు వాడగించాలని వారికి ఆదేశించబడినారు.

"శాంతియుతంగా సత్యాగ్రహం జరిపేవారిని కొంపరాదని ఉత్తర్వు చెయ్యబడినారు.

"ఇండియానుంచి వచ్చినవారు గోవా ప్రజలను రెచ్చగొట్టినారు.

"సత్యాగ్రహులు శల్లోలం రెచ్చగొట్ట ప్రయత్నించారు. కొన్ని సందర్భాలలో గ్రామములు పోలీసుల దాడిముందు సత్యాగ్రహులు కొట్టారు."

కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ చర్చ

న్యూఢిల్లీ ఆగస్టు 12—నేడిక్కడ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సాయంకాలం గంటసేపు విదేశ వ్యవహారాలపై చర్చ జరిగింది. గోవా సమస్యపై ప్రధానంగా చర్చ జరిగిందని తెలియవచ్చుచున్నది.

భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రపంచ పరిస్థితిని శ్రీ వి కె కృష్ణమీనన్ ఈ సమావేశంలో సమీక్షించినట్లు తెలుస్తున్నది.

యూరప్, అమెరికాలలో పర్యటించి వచ్చారు అక్కడి రాజనీతిజ్ఞులతో గోవా సమస్య గురించి చర్చించారా? అని ప్రశ్నించగా లేదని శ్రీ కృష్ణమీనన్ సమాధానమిచ్చారు. గోవా సమస్యను ఇండియా ఇతరులతో ప్రస్తావించదని సర్వస్వతంత్రమైన భారత దేశం తనకు తానే ఒక నిర్ణయం చేయవలసి వుంటుందని ఆయన అన్నారు.

ప్రెసిడెంట్ కార్యక్రమం

(1 వ పేజీ తరువాయి)

కర్నూలు, ఆగస్టు 13—ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆంధ్రలో వారం రోజులపాటు పర్యటన జరుపుతారు. ఆయన పర్యటన కార్యక్రమానికి సంబంధించిన కొన్ని వివరాలు నేడు ఆంధ్రరాష్ట్ర గెజెట్టులో ప్రకటించబడ్డాయి.

ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆయన సతీమణి శ్రీమతి రాజవంశీదేవిగారితో సహా ఆగస్టు 14 వ తేదీ మధ్యాహ్నం 1-57 గంటలకు హైదరాబాద్ నుంచి రైలులో కర్నూలు వస్తారు. ప్రెసిడెంట్ ప్రసాద్ కర్నూలు రైలు స్టేషన్‌కు రాగానే ఆంధ్ర గవర్నర్ శ్రీ సి ఎం త్రివేదిగారు స్వాగతమిస్తారు. రైల్వేస్టేషన్ దగ్గర ప్రెసిడెంట్ ప్రసాద్ సైనిక వందనం స్వీకరిస్తారు.

ఆగస్టు 14 వ తేదీ సాయంత్రం 5-25 గంటలకు కోల్స్ మెమోరియల్ హాస్టల్ గ్రౌండ్సులో ప్రెసిడెంట్ ప్రసాద్‌కు పౌర సన్మానం జరుపబడుతుంది. తర్వాత ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఆగస్టు 15 వ తేదీని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిజర్వు పోలీసు గ్రౌండ్సులో ఉదయం 8 గంటలకు ప్రెసిడెంట్ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సైనిక వందనం స్వీకరిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రెసిడెంట్ ప్రసాద్‌కు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఆంధ్రరాష్ట్ర సేవా సమితి, మహిళా సభల తరఫున సన్మానపత్రం సమర్పించబడగలదు. సాయంత్రం 5-10 గంటలకు రాజభవన్‌లో ప్రెసిడెంట్ రాజేన్‌బాబు గార్డెన్ పార్టీ జరుపుతారు.

ఆగస్టు 16 వ తేదీని కర్నూలులోని ఎస్ ఏ పి పెరేడ్ గ్రౌండ్సులో ఉదయం 9 గంటలకు ప్రెసిడెంట్ ప్రసాద్ బాలబాలికల సమావేశంలో పాల్గొంటారు. ప్రెసిడెంట్ దంపతుల గౌరవార్థం ఉదయం 12-45 గంటలకు కొత్త ప్రభుత్వ అతిథిగృహంలో విందు జరుపబడుతుంది. సాయంత్రం 5-30 గంటలకు ప్రెసిడెంట్ గౌరవార్థం రాజభవన్ లో గవర్నర్ దంపతులు గార్డెన్‌పార్టీ జరుపుతారు. రిజర్వుపోలీసు గ్రౌండ్సులో ప్రెసిడెంట్ ప్రసాద్ పోలీసుల ప్రదర్శనాలను తిలకిస్తారు.

ఆగస్టు 17 వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రభుత్వోద్యోగులకు నిర్మింపబడ్డ "ఏ" "బి" తరగతులకు చెందిన గృహాలను సందర్శిస్తారు.

ఉదయం 12-30 గంటలకు ప్రెసిడెంట్ గౌరవార్థం గవర్నర్ దంపతులు విందు చేస్తారు.

సాయంత్రం 5-30 గంటలకు ఉస్మానియా కాలేజీలో ప్రెసిడెంట్ ప్రసాద్ గౌరవార్థం ఆతిథేయ సంఘం వారు విందు జరుపుతారు. రాత్రి 8-30 గంటలకు రాజభవన్‌లో కళాప్రపూర్ణ శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వాద్యకచేరీకి ప్రెసిడెంట్ హాజరౌతారు.

ఆగస్టు 18 వ తేదీ ఉదయం 6-30 గంటలకు ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ ఆయన సతీమణి శ్రీమతి రాజవంశీదేవితో ఆంధ్ర గవర్నర్ శ్రీ సి ఎం త్రివేదిగారు, శ్రీమతి త్రివేదిగారితోను కూడా కర్నూలు నుంచి స్పెషల్ ట్రెయిన్‌లో బయలుదేరి గుంటూరు వెడతారు.

ప్రెసిడెంట్ డాక్టర్ రాజేన్‌బాబు ఆగస్టు 18 వ తేదీ సాయంత్రం 4 గంటలకు వసూలుచేయుటకు గుంటూరు రైలుస్టేషన్‌లో ప్రెసిడెంట్ ప్రసాద్ ఎన్ సి సి వారి గార్డ్ ఆఫ్ ఆనర్‌ను స్వీకరిస్తారు. ప్రెసిడెంట్ ప్రసాద్ కన్యాకారులో బయలుదేరి ఆంధ్ర హైకోర్టు భవనాలకు వెళతారు. అక్కడ ప్రెసిడెంట్ ప్రసాద్ గౌరవార్థం ఆంధ్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు విందు జరుపుతారు. సాయంత్రం 4-45 గంటలకు ప్రెసిడెంట్ ప్రసాద్‌కు గుంటూరు మునిసిపల్ కౌన్సిల్ వారు పౌర సన్మానపత్రాన్ని సమర్పిస్తారు. ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ ఆగస్టు 18 వ తేదీ సాయంత్రం 6-10 గంటలకు గుంటూరునుంచి బయలుదేరి విజయవాడ వెళతారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ ఆగస్టు 18 వ తేదీ సాయంత్రం 6-15 గంటలకు విజయవాడ వెళతారు. సాయంత్రం 7 గంటలకు ప్రెసిడెంట్ ప్రసాద్ పి డబ్ల్యు డి మైదానంలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రెసిడెంట్ ప్రసాద్ ఆగస్టు 18 వ తేదీ రాత్రి 9 గంటలకు విజయవాడనుంచి బయలుదేరి విశాఖపట్నం వెళతారు.

ప్రెసిడెంట్ డాక్టర్ రాజన్‌బాబు ఆగస్టు 19 వ తేదీ సాయంత్రం 4 గంటలకు వాల్తేరు రైలు స్టేషన్ వద్ద ప్రెసిడెంట్ ప్రసాద్ ఇండియా నౌకా సర్వీసు వారి సైనిక వందనం స్వీకరిస్తారు.

ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ ఆగస్టు 19 వ తేదీని విశాఖపట్నంలో దిగువ కార్యక్రమాలలో పాల్గొంటారు. సాయంత్రం 6-30 గంటలకు మున్సిపాలిటీ వారి సన్మానం. ప్రెసిడెంట్ ప్రసాద్ పౌర సన్మానం చేస్తారు. మునిసిపల్ స్టేడియంలో ఎపర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభోత్సవం చేస్తారు. రాత్రి 8 గంటలకు గౌరవార్థం ఆంధ్ర యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ వి ఎస్ కృష్ణగారు చేసే విందులో ప్రెసిడెంట్ ప్రసాద్ పాల్గొంటారు.

ఆగస్టు 20 వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ కింగ్ జార్జి ఆసుపత్రిలో కొత్త వార్డును ప్రారంభోత్సవం చేస్తారు. ఉదయం 10-30 గంటలకు ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ ఆంధ్ర యూనివర్సిటీ భవనాలను సందర్శిస్తారు.

ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ కౌన్సిలు ఎన్నిక ఓట్లు తరువాత ప్రెసిడెంట్‌కు సన్మానపత్రం సమర్పించబడగలదు.

ఆగస్టు 21 వ తేదీ సాయంత్రం 4-30 గంటలకు ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ విశాఖపట్నం నుంచి రాయపూర్ ప్యాసింజర్‌లో బయలుదేరి వెడతారు. రైలు స్టేషన్‌లో ఎన్ సి సి వారు ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్‌కు సైనిక వందనం సమర్పిస్తారు.

ప్రెసిడెంట్ ప్రసాద్‌కు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో గవర్నర్ దంపతులు, ఆంధ్ర ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు వీడ్కోలు యిస్తారు.

"మతతత్వాలు నాజిలకంటె కిరాతకులు"

పూనా, ఆగస్టు 12—డాక్టర్ అంకె సుందరం గారు (గోవా సమస్యా పరిష్కారానికి ఏర్పాటైన అఖిలపక్ష పార్లమెంటరీ సంఘం సమావేశకర్త) నేడిక్కడ ఒక సభలో ప్రసంగిస్తూ గోవాపై ఇండియాకు నైతికంగా కల హక్కు ఇక నిర్వివాదమని చెప్పారు.

ఇండియానుంచి రాగల "దొంగలను" చూసి చూడడంతోనే కాల్చివేయవలసిందని పోర్చుగీసు అధికారులు జారీచేసిన ఉత్తరువును ప్రస్తావించి పోర్చుగీసు వారి కిరాతకత్వం నాజీలను మించిందని అన్నారు.

గోవా సత్యాగ్రహంలో గోవనులు ఆపని క్రమంగా పాల్గొన గలరని ఒక చెంప వార్తలు చేరుతుండగా మరో చెంప పోర్చుగీసు ఇండియా సరిహద్దులో పోర్చుగీసు సైనికబలం పెంచబడుతున్నట్లు మరికొన్ని వార్తలు చేరుతున్నవి.

(తొలి వార్తలు 7 వ పేజీలో)

న్యూఢిల్లీ, ఆగస్టు 13—15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంలో ఆలిండియా రేడియో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటుచేసింది.

15 వ తేదీ ఉదయం 7-15 గంటలకు ఎర్రకోటపై ప్రధాని పండిట్ నెహ్రూ జాతీయ పతాకాన్ని ప్రతిష్ఠాపిస్తారు. ఈ కార్యక్రమాన్ని వ్యాఖ్యానంతో సహా ఢిల్లీ స్టేషన్ రిలే చేస్తుంది. ఢిల్లీ "ఏ" కేంద్రం హిందీ వ్యాఖ్యానాన్ని, "బి" కేంద్రం ఇంగ్లీషు వ్యాఖ్యానాన్ని బ్రాడ్‌కాస్టు చేస్తుంది.

మద్యనిషేధ సాఫల్యానికి కొన్ని ముఖ్య సూచనలు

రచన
శ్రీ రఘుపాత్రుని పద్మనాభరావు

మద్యనిషేధ చట్టం అమలుపరచక పూర్వం మద్యం వ్యాపారాలను సక్రమస్థితిలో వుంచి కంట్రోలు చేయుటకు ఎక్సైజు శాఖ పనిచేసినది. ఆ శాఖ మద్యపాన నిషేధ చట్టం అమలులోను నిర్వహిస్తున్నది. ఏ శాఖోద్యోగులు ఆనాడు మద్యం దుకాణదారులపై పెత్తనం చెలాయించి ఆ దుకాణదారులపై వలసినంత సంపాదించారో, ఆ శాఖోద్యోగులకు సదరు చట్టం కటువుగా అమలు జరుపబడుటకు అప్పగించబడినది. ఆనాటి మద్యం దుకాణదారులే ఈనాడు కూడా యితర వృత్తులు లేక మద్యవ్యాపారం దొంగతనంగా సాగించడానికి అవకాశం కలుగగలదు. అందుకే కాబోలు ఇప్పుడిప్పుడు ఈ విషయం గుర్తించి ఆ డిపార్టుమెంటును పూర్తిగా రద్దుపరచి ఆ పనిని పోలీసుశాఖకు అప్పచెప్పబడుచున్నది. ఈమార్పును సంతోషించవలసిందే.

ఇప్పుడున్న చట్టాన్ని ఎన్నివిధంగాను మార్పులు చేయకపోతే పోలీసుశాఖకు అప్పగించినా సత్ఫలితాలు ఆశించినంతగా కలుగకపోవచ్చునేమో. ప్రస్తుత విధానంలో ప్రొహిబిషన్ నేరం సదా చేసేవాడు ఏ విధంగా శిక్ష అనుభవించుచున్నాడో, స్వల్ప నేరం అనగా త్రాగేవాడు కూడా యించుమించుగా అదే శిక్ష అనుభవించుచున్నాడు. అసలు కొన్ని సందర్భాలలో నేరంచేసే ఆసామీ తప్పించుకొనడం, నిరపరాధి శిక్ష అనుభవించడముకూడా కద్దు. త్రాగినవానికంటె తయారుచేయించి అమ్మించేవాడే అధికంగా శిక్షార్హుడు. వీనికి ఎంతశిక్ష విధించినను తప్పులేదు. కాని తయారుచేయించేవాడు తనపలుకుబడినివినియోగించి రహస్యంగా పోలీసుస్టేషనులో పొట్టగడుపని కొంతమంది కూలీలను ప్రోగుచేసి వారిచే దొంగసారా వండించి అమ్మిస్తున్నారు. పూర్వం త్రాగే అలవాటు లేకపోయినప్పటికినీ సదా తయారుచేయుటచే కొంచెం రుచిమరిగి క్రమేపి త్రాగుటకు అలవాటు పడుచున్నారు. అది సహజంకూడా. ఎప్పుడైననూ ప్రొహిబిషను డిపార్టుమెంటు నేరం పట్టుకొనుటకు పోయినచో వాస్తవంగా తయారుచేయించేవాడు తన ఇంటిలోనే హాయిగా నిద్రిస్తుంటాడు. కూలికి ఆశపడే అమాయకులగు తయారుచేయువారు దొరికిపోయినందువల్ల అధికారుల పాలు కావలసి వచ్చుచున్నది. వారిపై తయారుచేయుట, త్రాగుట, అమ్మే నేరాలు మూడునూ, ఒక్కొక్కడిగా పడుటచేత శిక్షార్హులగుచున్నారు. వాస్తవంగా తయారుచేయించే దళారీ బేరగాడు తప్పించుకొంటున్నాడు పైగా. వీరు తమ మూలంగా శిక్షలు అనుభవించే వారి విషయంలో కించిత్తయినను చింతపడక కూలీ రేట్లను పెంపుచేసి మరికొంతమంది అమాయకులను ప్రోగుచేసి తమ దొంగ వ్యాపారాన్ని సాగించుకుంటున్నారు. వీరి ఆటలు అరికట్టుటకు కూడా మార్గాలు కనిపెట్టాలి.

పోతే ఇక మద్యపానీయాలలో ఈకకలు కూడా కలియుచున్నది ఇదికూడా మత్తు ఎదార్థములలో చేరినటువంటిదే. దీనిని అరికట్టాలంటే మాజీగీత పనివారలకు ఇతర వృత్తులు జీవనోపాధికి కల్పించవలసివున్నది. వీరి విషయమై ప్రస్తుతం ప్రభుత్వం ముఖ్యాలోచనలోవున్నది. నీరాస్కీము అమలు చేసినప్పటికీ అంత ప్రయోజనకారిగా ఉండదు. వీరికి ఇతర ఉపవృత్తులు అనగా గ్రామంలో వున్న అన్నిరకముల బంజరు భూములు పట్టాలివ్వాలి. సదరు ఎటాలు లిమిటులో ప్రథమమున వీరికి ప్రాధాన్య మివ్వాలి. పటాలకు యివ్వవలసిన చెరువుగర్భం సాగులాయికు పొరంబోకులు ఇట్లాలివ్వాలి.

భూదాన యజ్ఞములో సంపాదించిన భూమిలో కొంత భూమిని నేరుగా ఈ తెగవారికే యివ్వాలి. అవసరమనుకొంటే గ్రామంలో ఏదుకూపామందయినా తను నేర్పుచేయుటకు శక్తి లేక కౌలకు యిచ్చే సందర్భంలో విధిగా ఈ వర్గం వారికే యివ్వాలి. ఈ విషయంలో ఎంత శీఘ్రంగా సమస్యను పరిష్కరించినచో అంత తేలికయగును.

ఇక వల్లమందు విషయమై ఆలోచిదాం. ఈ విషయమై లోగడ ప్రభుత్వం చేసిన నిర్ణయం ప్రకారం గడచిన ఆయుదు సంవత్సరాలలో ఎర్కుటు పద్ధతిపై కోటా నిర్ణయించి ప్రతిసంవత్సరం క్రమేపి ప్రమాణమును తగ్గించి ఆయిదు సంవత్సరాంతమున కోటా యివ్వటం పూర్తిగా ఆపి వేసినారు. ఏదో ఎలాగునైడి డబ్బు ఎలిగె వ్యక్తి తీసుకొని ఎడి మెడికల్ సర్టిఫికేటు పయిని కొంత కోటా సంపాదించుచున్నారు. మిగతా వారు పూర్తిగా మానివేయుటకు అవకాశం వాలను ముందు తినే అలవాటు ఉన్న వ్యక్తి ఆ ప్రాణం లేదంటే అతనికి ప్రాణ సంకటమున్న మాట. కాని ఏ నియమానికైనా అతిక్రమంగా ఏ వ్యాధి కొంచెం పాటి మాత్రమైననూ వెలు కొనును దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా వానియమో లేక మందో ఉన్న ఎడి ముందు ప్రభుత్వం పల్లెలకుగా ఆయుర్వేదంలో ఎలుపయుంచి లోగడ పద్ధతిలో ఉన్నవారికి పరిమితంగా కొన్నాళ్ళపాటు ఎలుచేసి ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టవచ్చును. లేదా ఈ మందు ప్రయివేటు వ్యక్తులకే తయారుచేయుటకు వీలులేనందున అన్యరాష్ట్రాల నుంచి సంపాదించుటకు అవకాశములేకుండా అన్ని రాష్ట్రాలలో ఈ చట్టం అమలు జరిగించే ఏర్పాటు అత్యవసరంగా సాధించుటకు అవకాశం క్రమేణ పన్నగిల్లి చట్టం విజయవంతంగా అమలు జరిగించవచ్చు.

గంజా విషయంలో కూడా ప్రభుత్వం నిషేధం పెట్టినప్పటికిని డి ఇతర రాష్ట్రాల నుండియో లేక రహస్యంగా మిరప, వంగతోటలలో వేసియో లెక్క బద్ధి నూతికో పిట్టలు చల్లియో ముక్కలను దొంగచాటుగా అను ముదరగనే కోసి లాభము కోర్కెను తప్పకొనుచున్నారు. ఈ నందర్భాలలో కూడా నిపుణులగు దాక్షర్ల సలహా తీసుకొని యుద్ధేనా ఇతర మార్గాలున్న ఏమైనా అమలు చేయబడినపుడు వాటిని అనుసరించి అరికట్టవచ్చును. ప్రాంతీయ పరిస్థితులు తిరిగి వాటి విదేశీయులకు ఎర్కుట్లు యిచ్చే సందర్భాలలో ఇప్పుడు ప్రభుత్వం అనుసరించు విధానమే మిగుల శ్రేయోదాయకమైనది అన్ని ఇంతనూ హెచ్చు వేసిననూ తప్పులేదు.

ప్రొహిబిషన్ డిపార్టుమెంటు పూర్తిగా రద్దుచేసి నేరుగా పోలీసుశాఖకు ఈపనిని అప్పగించుట మద్యపానము అరికట్టుట సులభతరం కాగలదు. ప్రత్యేకంగా మద్యపాన నిషేధ చట్టం అమలుగూర్చి ప్రొహిబిషన్ డిపార్టుమెంటు వేసిననూ వారికి విచారించే అధికారంనే రంచేసే పరిసితిని బటి నేరం చేయుటకు అవకాశం కల్పించే వానికి, నేరాన్ని ప్రోత్సహించే వానికి చట్ట ప్రకారం శిక్ష విధింపచేయుటకు సరియగు అవకాశం లేనందున ఆ డిపార్టుమెంటు ఆజమాయిషీలో చట్టం సంపూర్ణంగా ఫలప్రదం కాలేదు. పైగా నేరాలు మితిమీరిపోయినవి. ప్రొహిబిషన్ డిపార్టుమెంటును రద్దుచేసి ఈ శాఖను పోలీసు డిపార్టుమెంటుకు అప్ప చెప్పినప్పటికి చట్టంలో తగు మార్పులు చేయనియెడల పూర్తిగా ఆ నేరాలు జరుగకుండా అరికట్టుటకు వీలుపడదు. కారణము పోలీసు డిపార్టుమెంటువారు చూడవలసిన యితర బాధ్యతలతో పాటు అదనంగా యీ పనిని చూడవలసివున్నది.

పదిమంది జవానులు, ఒక సబిన్‌స్పెక్టర్ వున్న పోలీసు స్టేషనుక్రింద అనేక గ్రామాలు వుండవచ్చును. ఆయా గ్రామాలలో ఎప్పట ఏ విధంగా ప్రొహిబిషన్ నేరాలు జరుగుచున్నదీ పైనుదహరించిన పదిమంది జవానులు ఒక సబిన్‌స్పెక్టరు, ఆ పోలీసుస్టేషన్ లిమిటులో, నేరాలు జరుగకుండా కంట్రోలు చేయుట సాధ్యపడదు. ఇప్పుడున్న ప్రొహిబిషన్ కమిటీలు కూడా పని చెయ్యక పోవచ్చును. కారణం ఈ కమిటీలో బాధ్యత అంటూ ఎవరికైనా ఉండదు కాగా, కమిటీ సభ్యులు కూడా ఆ ఎరిసరాలలో వారే కాబటి ఈ నేరాలు ప్రోత్సహించే వారిని బయట పెట్టే బాధ్యత అంతగా ఎట్టించుకొనకపోవచ్చును. అంత శ్రద్ధగా ఎవరైనా చేసి అక్రమ వ్యాపారపు గుట్టుకనుక్కొని వారితో శాశ్వతంగా విరోధం తెచ్చుకొనే టంత అవసరం వారికేమి వచ్చింది? వారికి ఏమైనా ఉద్యోగం పోతుందా? మడులు మాన్యాలు పోతాయా? లేక వారికి యితర విధమగు శిక్షసషాలు కలుగుతయా? కాన యీ కమిటీలు కూడా అంతగా ప్రయోజనకారి కాజాలవు. ఇక ప్రజల సహకారమంటే అదీ అంతంత మాత్రమే.

ఇక అవ్యమార్గములు అనుసరించవలసివున్నది. భారతదేశం జనాభాలో పల్లెలందే అధిక భాగం నివసించుచున్నారు. ఈ మద్యం తయారీ నేరాలు ముఖ్యంగా పల్లెలందే హెచ్చుగా జరుగుచున్నది. పల్లెలలోనే అక్రమంగా దొంగసారా తయారుచేసి పట్టణాలకు రవాణా చేస్తున్నారు. ఇప్పుడు గమనించుచున్న పరిస్థితులు బటి పట్టణాలలో సారా తయారుచేసే నేరాలు బహు అరుదు. కాబటి ప్రభుత్వం పట్టణాలలో కంటే పల్లెలలోనే ఈ చట్టం కఠినతరంగా అమలు జరపవలసివున్నది.

అయితే పల్లెలలో జరిగే నేరాలు వెంటనే సమాచారం అందచేయుటకు బాధ్యత గల వ్యక్తి అవసరం. బాధ్యత వహించడానికి తగు ప్రోత్సాహ మివ్వాలి. జీతం నిర్ణయించి సర్వీసు నిబంధనలు వగైరా అనువర్తింపచేయవలసివుంది.

తన గ్రామం సరిహద్దుల లోపల ఏదైనా నేరము జరిగే ఎడల గ్రామమునసబు పోలీసువారికి వెంటనే సమాచారము తెలుపుట తన విద్యుక్తధర్మం. పోలీసు శాఖ దర్యాప్తు అధికారం సంక్రమించుట వల్ల వెంటనే గ్రామమునసబు వంపించే ఆ రిపోర్టు పైని కేసు రిజిస్టరు చేసి విచారించి నేరస్థులకు శిక్ష విధింపచేస్తున్నందున నేరాలను అదుపులోనికి తెచ్చుటకు వీలు కలుగగలదు.

ఏ విధముగా గ్రామ మునసబు సహకారముతో పోలీసువారు నేరాలు జరుగకుండా నిరోధించగలుగుచున్నారో ఆ విధముగానే ప్రొహిబిషను నేరాలను కూడా పోలీసువారు గ్రామ పెద్దల సహాయంతో నిరోధించగలరు. అయితే ఇప్పుడు కూడా గ్రామ మునసబులపై బాధ్యత లేకపోలేదు. కాని, చట్టములో పైన అతని విధిగా నిర్వచించలేదు. ప్రొహిబిషను నేరం గ్రామ సరిహద్దులలో జరుగకుండా జాగ్రత్తగా చూసేవిధి ఆయనకు విధిగా అప్పగించాలి. ఇతర నేరాలు పోలీసు వారికి తెలియచెయ్యక ఉపేక్షిచేసే ఎడల ఏ విధముగా అతనిపై చర్య తీసుకొనబడునో ఆ విధంగా ప్రొహిబిషన్ నేరాలు జరిగే సందర్భంలో కూడా ఉపేక్ష చూపించే పక్షమందు తగురీతిని చర్యకొనబడునని సక్రమంగా నిర్వచించాలి.

గ్రామమునసబు తన గ్రామసరిహద్దులోపల ఏ విధముగు ప్రొహిబిషను నేరం ఏ అధికారిపట్ల కొన్ననూ గ్రామమునసబు తన యుటిలో నిర్లక్ష్యం చూపినను నేరం క్రింద అతనిపై తగు చర్య తీసుకొనబడునని చెప్పాలి. పైగా ఆంగ్ల గ్రామోద్యోగుల బలం సరిపోదు. వారి లెక్క ప్రత్యేకంగా ఏదైనా ఆ విధమగు జీవోకాని యితర ఆదేశమునల్లగాని గ్రామమునసబుకైనా ఒక ప్రాముఖ్యత అప్పగించిన తరువాత సరిహద్దులలోపల ప్రొహిబిషను నేరాలకు తావు లేకుండా నిరోధించి తన విధ్యుక్తధర్మాలను పక్కాగా నిర్వర్తించు యువకు మంచి అవకాశం ఏర్పడగలదు. అయితే యిదివరకే గ్రామోద్యోగులకు మోయలేనంత బరువు వున్నందున ఈ భారము కూడా వారి నెత్తిపైకెక్కించుట వారికి కడుతరము కూడా కావచ్చును. ఆ విధంగా భావించే పక్షమందు గ్రామోద్యోగులకు లోగడ ప్రాక్యూరుమెంటు లెక్కల ప్రసిద్ధులకు గాను ఆహార ధాన్యాదులు ప్రాక్యూరుమెంటు చేయించినప్పుడు ఏ విధముగా సంవత్సరానికి కొంతబోనసు ముట్టచెప్పబడినదో ఆ విధముగానే ప్రైవేటుగాను అప్పుచెప్పినప్పుడు కొంత పైగము బోనసు క్రింద ముట్టచెప్పవచ్చును.

గ్రామోద్యోగులచటము సవరించుటచే కొంతవరకు గ్రామాలలో ప్రొహిబిషను నేరాలు నిరోధించుటకు అవకాశం ఏర్పడును. కాని పెద్దపెద్ద గ్రామాలలో, పట్టణాలలోనూ ఒకే గ్రామమునసబు ప్రొహిబిషను నేరాలు కంట్రోలు చేయుటకు ప్రొహిబిషను చట్టము కూడా సవరించవలసివున్నది. ఇయితర నేరాలు నిరోధించుటకు, అనగా నేరాలు చేయుట, చేయుదురని అనుమానము కలిగియుండుట, దౌర్జన్యము, చేయుట, చేయుటను ప్రోత్సహించుట మొదలుగాగల నేరములు సమాచారము తెలిసినప్పటి, అటువంటివారిపై నాలుగైదు రిపోర్టులు వచ్చుట మాచి క్రిమినల్ ప్రొసీజరు కోడ్‌లోని సెక్షను 110 ప్రకారము, పోలీసువారు కేసు రిజిస్టరుచేసి, పేరనులను శిక్షింపచేసి సెక్యూరిటీపైని విడిచిపుచ్చి నేరాలు, దౌర్జన్యాలు ఏదవిధముగా అనగలుగుచున్నారో ఆవిధముగనే ప్రొహిబిషను చట్టం క్రింద కూడా నేరాలు తరుచుగా చేయువారికి పరోక్షంగా చేయించువారికి, ఇతర దౌర్జన్యము చేయువారిపై తగుచర్య తీసుకొనుటకు అవకాశము కల్పించు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 110 కి సమానంగా ఉండే సెక్షను లేక కొత్త ప్రొహిబిషను చట్టంలోకూడా కల్పించబడాలి.

ఏకగ్రీవంగా విజయనగరం చెయిర్మన్ ఎన్నిక

శ్రీ అప్పలస్వామి రెడ్డిగారు

విజయనగరం, ఆగస్టు 13—శ్రీ పి అప్పలస్వామి రెడ్డిగారు విజయనగరం మునిసిపల్ చెయిర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

ఎన్నిక నిన్న సాయంకాలం జరిగింది. ఈయన కొంతకాలంగా ఆక్టింగ్ చెయిర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

చెయిర్మన్ ఎన్నిక సభకు శ్రీ జి బి నారాయణమూర్తిగారు అధ్యక్షత వహించారు.

చెయిర్మన్ ఎన్నికకు శ్రీ అప్పలస్వామి రెడ్డిగారి పేరు శ్రీ వి సీతారామస్వామిగారు ప్రతిపాదించారు. శ్రీ యం చిన్నగారు బలపరచారు.

ఎన్నిక అనంతరం శ్రీ అప్పలస్వామిరెడ్డిగారిని ఆయన మిత్రులు, పౌరులు అభినందించారు.

ఆంధ్ర హరిజనునికి ఉన్నతోద్యోగం

కేంద్ర కార్మికశాఖ జాయింట్ కార్యదర్శిగా శ్రీ నీలకంఠం గారి నియామకం

న్యూఢిల్లీ, ఆగస్టు 13—ఇండియా ప్రభుత్వం జాయింట్ సెక్రటరీ వంటి ఉన్నత పదవికి తొలిసారిగా నేడు హరిజనుని నియామకం జరిగింది. ఆయన ఆంధ్రుడు. సెంట్రల్ సెక్రెటేరియట్ సర్వీసులో వున్న ప్రస్తుతం పద్ కమీషనర్ పదవిని నిర్వహిస్తున్న శ్రీ యస్. నీలకంఠంగారు కార్మిక శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించబడినారు.

కోలారు బంగారు గనుల కార్మికులు మూడు సంవత్సరాలుగా కోరుతున్న కోర్కెలను తీర్చవలసిందిగా కోరుతూ అందుకై ఆగస్టు 17 వ తేదీనుంచి నిరశన వ్రతాన్ని సాగించాలని కార్మికుల సంఘం కార్యవర్గ సభ నిర్ణయించుకున్నాడు.

అణు యుగంలో శాంతి రక్షణకు ప్రపంచ సంస్థ

అంతర్జాతీయ పోలీసు సైన్యం కూడా వుండడం మంచిదని డాక్టర్ బాభా సూచన

జెనీవా, ఆగస్టు —

అణువిచ్ఛేదక ద్రవ్యాలు దాదాపు అన్ని దేశాలకు లభ్యం కాగల ఈ అణుశక్తి యుగంలో ప్రపంచ శాంతిరక్షణకు ఒక అంతర్జాతీయ సంస్థ స్థాపించబడడం మిక్కిలి అవసరమనీ, శాంతి భంగం కలగకుండా కాపాడడానికి అగ్రరాజ్యాలు సమ్మతించాలనీ అణుశక్తి శాంతికాల వినియోగంపై మిత్రరాజ్యసమితి ఆధ్వర్యం క్రింద జరుగుతున్న సమావేశం అధ్యక్షుడు డాక్టర్ హోమీ జె భాభా నిన్న ఇక్కడ ప్రకటించారు.

పత్రికా విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ డాక్టర్ భాభా ఇలా క్రింది విధంగా వివరించారు:

"అణువిచ్ఛేదక ద్రవ్యాలు కలిగిన దేశాలలో కొన్ని బాధ్యతా రహితంగా ప్రవర్తించే వీలుండవచ్చును గనక, ఇటువంటి ఏర్పాటు ఏదైనా చేయబడడం చాలా అవసరం. ఈ సందర్భంలో ఒక అంతర్జాతీయ పోలీసు సైన్యం నెలకొల్పబడడం కూడా ప్రయోజనకరం కావచ్చు.

'యుద్ధానంతరం ప్రపంచంలో విజ్ఞానశాస్త్ర రంగంలో శరవేగంతో అభ్యుదయం అభివృద్ధి సాధించబడింది. దీని దృష్ట్యా నేను పేర్కొన్న అంతర్జాతీయ సంస్థ స్థాపన ఏమంత కష్టమైన పనికాదు. తొలి యాటమిక్ రియాక్టర్ నిర్మించబడి ఇంకా 13 ఏళ్ళు అయినా కాలేదు. ఇప్పుడు మనం అణుశక్తి సహాయంతో పనిచేసే విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కర్మాగారాలను నిర్మిస్తున్నాము."

"హైడ్రోజన్ బాంబులో వుండే శక్తి శాంతికాల ప్రయోజనాలకై వినియోగంలోనికి వచ్చుటకు రెండు దశాబ్దాలలో సాధ్యపడవచ్చునని డాక్టర్ భాభా ఈ వారారంభంలో ఒక ప్రకటన చేసి ఆశాభావం వెల్లడించారు.

ఆయన ఇంకా క్రింది విధంగా పేర్కొన్నారు:

"హైడ్రోజన్ బాంబులో వుండే శక్తివంటి శక్తి సూర్య గోళంలో ఉత్పన్నమౌతున్నది. చాలా సంవత్సరాల క్రిందటే శాస్త్రజ్ఞులకు తెలుసు. ఆ శక్తిని మనం సృష్టించి, దానిని హద్దులో వుంచి వినియోగించుకోవడం ఎలాగన్నదే ఇప్పుడు సమస్య.

'ఇప్పుడు హైడ్రోజన్ బాంబును పేల్చడానికి యాటంబాంబు వినియోగించబడుతున్నది. ఈ యాటంబాంబు పేలుడు అవసరం లేకుండా హైడ్రోజన్ బాంబులో వుండే ఎర్మో-న్యూక్లియర్ శక్తిని సృష్టించడం ముఖ్యం. సాధ్యం కావచ్చు.

ఇప్పుడిక్కడ జరుగుతున్న ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల మహాసభ జయప్రదంగా కొనసాగుతున్నదనడానికేమి సందేహంలేదు. ఈ మహాసభకు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన శాస్త్రజ్ఞులు అణుశాస్త్ర విజ్ఞానానికి సంబంధించి తమకు తెలిసిన సమాచారాన్నంతను ఎటు దాపరికం లేకుండా ఎవరెవరం తెలుసుకుంటూ వారు. ఈ దేశాలు ఇంతవరకు రహస్యంగా దాచుకుంటున్న ఈ శాస్త్ర విశేషాలను ఇప్పుడు ఒకరికొకరు వెల్లడించుకోవడం ప్రారంభమైంది. ఇది మిక్కిలి ఉత్సాహకరమైన విషయం.

"హైడ్రోజన్ బాంబుల ప్రేలుడులవల్ల విరివిగా విడుదల అయ్యే రేడియో ధార్మికశక్తి ప్రభావం సోకడంవల్ల మానవసంతతికి అనేక తరాలవరకు వికలత్వాలు కలుగవచ్చు గనక, ఆ బాంబుల ప్రయోగాలు విరమింపచేయబడడం మంచిది.

"హైడ్రోజన్ బాంబు నిర్మాణానికి ట్రిటియం, లిథియం కలిపి వినియోగించబడవచ్చు. ట్రిటియంలో హైడ్రోజన్ ఇమిడి వున్నది. ఈ హైడ్రోజన్‌ను కావలసినంతగా మనం విశ్లేషించగలిగితే మనకు శక్తిని (ఎనర్జి) అపారంగా ఉత్పత్తి చేయవచ్చు.

"హైడ్రోజన్ బాంబులో వుండే శక్తిని శాంతికాల ప్రయోజనాలకై వినియోగించడానికి గల అవకాశాలను ఇండియా పరిశీలిస్తున్నది.

'ఇండియాలో థోరియం విస్తారంగా లభిస్తుంది. కొన్ని రకాల రియాక్టర్లలో యురేనియంకంటె థోరియం ఎక్కువ సమర్థంగా పనిచేస్తుంది. థోరియంను శాంతికాల ప్రయోజనాలకై కోరితే ఇతర దేశాలకు ఇండియా విక్రయించవచ్చు.

"ఇండియాలో యురేనియం కూడా కొంత కలదు. కొన్ని రకాల రియాక్టర్లలో వినియోగానికి ఇది ఉపయోగపడుతున్నది."

రష్యా సైన్యం తగ్గింపు

(1 వ పేజీ తరువాయి)

వాలో జరిగిన అగ్రరాజ్య చతుష్టయ ప్రభుత్వ నాయకుల శిఖరాగ్ర" సమావేశం పర్యవసానమేమీ అంతర్జాతీయ సంబంధ బాంధవ్యాలలో ఉద్రిక్తత తగ్గినట్లు స్పష్టంగా నిరూపిస్తున్నవి.

"ఇందుకు మరింత దోహదంచేసి, ప్రపంచ రాజ్యాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే వుద్దేశంతో సోవియట్ ప్రభుత్వం తన సాయుధ బలాలనుంచి 1955 డిసెంబర్ 15 వ తేదీ నాటికి 6,40,000 మందిని తగ్గించి వేయడానికి నిర్ణయించుకున్నది."

అలిండియా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ శ్రీమన్నారాయణ అగర్వాలా తల్లి కీరోర్‌లో అస్వస్థతగా ఉండటం వల్ల ఆయన వ్యక్తిగత కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకున్నారు.

ఆంధ్రప్రభ వివిధవ్యాసానుబంధం

ఆహారోత్పత్తి సాధనకు కట్టలేటి జలాల వినియోగం

రచన
శ్రీ యం. కామకోటేశ్వరరావు
(అడ్వొకేట్)

కృష్ణాజిల్లా నందిగామ తాలూకా చెన్నారావు పాలెం గ్రామంలో అనాదిగా "పెద్దినాయని చెరువు" అనే ఒక పెద్ద తటాకం ఉన్నది దానికట్ట బలిష్ఠమైనది అందమైనది. చెరువు ప్రయోజనకరమై పూర్వ వైభవమును చాటుచున్నది. దానిలోనికి అనేక చిన్నవాగులేగాక కట్టలేరను పెద్ద వాగువచ్చి. చేరుచున్నది ఆ యేరు చెరువుకు దక్షిణమున జుజ్జూరు నరసింహారావుపాలెం గొట్టుముక్కల సరిహద్దులలో ప్రవహించుచూ పరిటాల చెరువును నింపి కృష్ణాలో చేరుచున్నది.

పెద్దినాయని చెరువును పి. డబ్ల్యు. డి. మెంటువారు 1909 వ సంవత్సరంలో 10 లేక 70 వేలు ఖర్చుపెట్టి గండిపోయించి కట్టకు రాయి కట్టి, కళింగకట్టు చివరవరకు కాలవలు తీయించి, కొంతవల్లపు సాగుకు నీరు యిచ్చినారుగాని వంట కాలువకు అడ్డంగా వచ్చిన కట్టలేటి వాగుపైన 5,000 ఖర్చుపెట్టి అక్విడెట్ కట్టకాలక ఆయకట్టులో చేర్చబడిన 500 యకరముల భూమిని మాగాణీ చేయించక అరిక లోటును చాటుచుండేవారు వాగుకు తూర్పుభాగాన 130 యకరములు మాత్రమే వల్లం సాగుచుండెడిది.

తెగిన చెరువును మరమ్మతు చేయుటకు ప్రజల మొరలు వినేవారు లేకపోయినారు బ్రిటిష్ ప్రభువులు, ఆరవ ఇంజనీర్లు ఆలకించలేదు

ఈ విధంగా 15 సంవత్సరములు గడచిన తరువాత 1924 వ సంవత్సరం మేనెలలో వచ్చిన పెద్దతుపానుకు ఈ జిల్లాలో తెగిన చెరువులతోపాటు దీనికికూడా గండిపడింది

ప్రజారోదన ప్రారంభమైనది ఇంజనీర్లు పేదో... మరమ్మతు చేయించలేదు. తుదకు రైతులు యకరం ఒకటికి రు.50 ల చొప్పున యిచ్చెదమన్నారు ఉద్యోగులు వినలేదు. రాష్ట్రీయ ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వానికి అర్జీ సమర్పించితిమి ప్రభుత్వం క్రిందికి వ్రాసినది. శ్రీరామ ఘుందరం (ఎగ్జిక్యూటివ్ యింజనీర్) ప్లానులు ఎస్టిమేట్లు పరిశీలించినారు. చెక్కుచెదరని తూము, కళింగ, కట్ట చూచినారు. గండి పోయించుటకు ఎస్టిమేటు పంపినారు. కాని సూపరింటెండింగ్ ఇంజనీరుకు అనుమానం వచ్చింది ఏమనగా పరిటాల నిజాం యిలాకా గనుక అచ్చటి జాగీర్దారుకు, తమ చెరువుకు నీరు రాదనే ఆక్షేపణ ఉంటుందేమో అనుకున్నారు

వరదప్రమాణం, దాని వరవలు, పరిటాల చెరువునిండిన తరువాత వృథాగా పోయే నీటి ప్రమాణం గ్రహించియుండలేదు. వచ్చే నీటిలో 1/16 వంతు నిలుకూడా పెద్దినాయని చెరువు నిండుటకు చాలునని ఆయన తెలుసుకొనలేదు. ఈ ఘర్షణలలో కాలంగడచి పోసాగినది. కలెక్టర్ పాలీ వచ్చి కో-ఆపరేటివ్ కాలనీ ఏర్పాటుచేసి లోతటుభూమిని సేద్యమునకివ్వి, మరమ్మతు చేయకుండా చేసినారు, ఇది పూర్వగాథ

ఈ చెరువుకు ఈశాన్యంగా 8 మైళ్ళ దూరమున రేమిడిచర్ల వద్దనుంచి కట్టలేరు ప్రవహించును వింటా నీరు వచ్చినప్పుడు ఒకపూట రాకపోకలను ఆపిచేయగలదు దీనికి మరికొన్ని ఉపవాగులు కూడా ఉన్నవి

దీనికి పెద్దాపురంవద్ద యిటీవల ఒక కట్ట కట్టబడినది దానివలన పెద్దాపురం, అల్లూరు గ్రామాలలో 200 యకరములు పల్లపు సాగు కాగలదు ఇంతకన్న నీటిని సార్థకం చేయుటకు ప్రభుత్వము శ్రద్ధవహించి యుండలేదు పరిటాల వరకు 6 లేక 7 మైళ్ళు దూరం ఏరు ప్రవహించుచునే యున్నదిగాని వృథాగా పోవుచున్నది. దాని లాభం రైతులకు లభించుటలేదు.

ఈ చెరువు మాట అట్లుండగా, చెన్నారావు పాలెం సరిహద్దులో చెరువుకు ఉత్తరమున ఒక బందం కట్టి జుజ్జూరుపూర చెరువుకు, దాని క్రింద రెండు కుంటలకు నీరు సప్లయి చేయవచ్చును జుజ్జూరు సరిహద్దులో ఒక బందం కట్టి, భూములకు నీరు ప్రవహింపజెయ్యవచ్చును. నరసింహారావుపాలెం రైతులు తమ సరిహద్దులలో ఒక బందం కట్టి సాగుచేయదలచుచున్నారు దానిని వృద్ధిపరచడం అవసరం.

గొట్టుముక్కల గ్రామంలో ప్రస్తుతం రైతులు తయారుచేసిన బందమును బలీయంగాను, శాస్త్రోక్తంగాను చేయించి నీరు పారించిన యెడల చాలా భూమి పల్లపుసాగు కాగలదు.

జుజ్జూరు, చెన్నారావుపాలెంల ప్లానింగ్ సెటుమెంట్లవలన కూడా కొంతవరకు తేలబడగలదు.

పెద్దినాయని చెరువు మరమ్మతు

పెద్ద ప్రవాహం పరిటాల చెరువు వరకు వృథాగా పోవుచున్నదనే విషయము ప్రతిమానవుడు గ్రహించగలడు మరమ్మతువలన జుజ్జూరు చివరకే 700 యకరములు ఆవ్విచ్చిన్నంగా నీటి పారుదల జరిగి పల్లపుసాగు కాగలదని లెక్కల వలననే తేటపడగలదు అందువలన అధికాహారోత్పత్తికి కారణమై మెట తాలూకాలో కొంత ప్రదేశం దెల్టాగా మారి వ్యవసాయాభివృద్ధి కాగలదు కర్షకులు, కార్మికులు, యితర కూలీలకు జీవనోపాధి కలుగుననుటలో సందేహం లేదు.

చెరువుకు గండి బిగించి స్వల్ప ఖర్చుతో అక్విడెట్ కట్టినట్లయిన జుజ్జూరు వరకు 700 యకరములు, నరసింహారావు పాలెంలో మరి 200 యకరములు పల్లపుసాగు కాగలదు కాని లోతటునున్న కో-ఆపరేటివ్ కాలనీని ఎత్తివేయవలసి వచ్చును 900 యకరములు ఎల్లపు సాగు కాగలదు, కనుక, ఈ కాలనీని ఎత్తివేయుటలో వచ్చే నష్టం గమనించ తగినదికాదు. చెరువు మొదటిది, కాలనీ రెండవది.

చెరువు లోతట్టు తాత్కాలిక సేద్యందారులకు, తిమ్మాపురంవద్ద ఫారెస్టులోనుంచి కొంత భూమిని కేటాయించి యిచ్చి అచ్చట కాలనీ ఏర్పాటు చేయాలి.

చెరువులో నీరు సేసినతరువాత సాగుచేసుకొనవచ్చి వరిగె, సెనగ, మొక్కజొన్న, ఉలవ, మినుము—మొదలగు ఆహారపైర్లు, తోటపైర్లు, నాటుపొగాకు, వర్జీనియాపొగాకు—మొదలగు సగదుపంటలు పెట్టుకొనుటకు ఏర్పాటు చేయాలి

గండిలో ఆనకట్ట కట్టి తూము లెవెలేనీరు ఉంచి, తూముద్వారా కాలవలు నాగించినట్లయిన లోతట్టు భూమిమునుగుట కవకాశము ఉండనేరదు ఇటి సందర్భంలో పూర్వపు మాగాణి 130 యకరములు, మాత్రమే సాగు కాగలదు అక్విడెట్ కట్టినట్లయితే వాగుకు పడమర కూడా కొంత భూమికి నీరు ఈయవచ్చును.

పరిటాల చెరువు

పరిటాల హైదరాబాద్ రాష్ట్రంలోని ఒక జాగీరు గ్రామం. పెద్దినాయని చెరువు మరమ్మతు అయిన తరువాత, 1910 వ సంవత్సరం ప్రాంతమున ఇంజనీర్ కాని, 50 లు వేతనంగల ఒక తహసీల్దార్ నూతనంగా మటికట్ట మట్టి ఆనకట్ట కట్టి విచిత్రమైన చెరువును నిర్మాణం చేసినాడు 1924 వ సంవత్సరం తుపానుకు ఈ చెరువు తెగినది. దానిని రెండు మూడు సంవత్సరాలలో జాగీర్దారు మరమ్మతు చేయి చాడు. కాని, బ్రిటిష్ సామ్రాజ్యం పెద్దినాయని చెరువును మరమ్మతు చేయించవుండలేదు పరిటాల చెరువు క్రింద సాగుకు క్రమేణ వృద్ధిఅయి ఇప్పుడు 800 యకరములు పల్లపుసాగు అగుచున్నది రోడ్డుపైన వెళ్ళే అధికారులు రెండు చెరువులను చూచి కర్తవ్యమును గ్రహించవచ్చును చెన్నారావుపాలెం తరువాత వాగున పోయే జలంలోని కొంత భాగంతోనే పరిటాల చెరువు నిండగలదు తక్కినది కృష్ణానదికి పోగలదు ఇప్పుడు పరిటాల నందిగామ తాలూకాలో చేరినది.

పెదినాయని చెరువు పూర్తి మరమ్మతు చేసినను పైచెప్పిన బందమును కట్టినను, పరిటాల చెరువుపైన దుష్ప్రభావం పడజాలదు

దుగిరాలవాడు సరిహద్దులలో కొనాయ గండి అనే వాగు ఉన్నది. దాని ప్రవాహం చాలాగొప్పది అచ్చట ఒక చెరువు నిర్మాణం చేసినట్లయిన ఆ గండి నుంచి పెద్దినాయని చెరువు వరకు 400 యకరములు పల్లపుసాగు కాగలదు మరియు పెద్దినాయని చెరువు లోతట్టుకాలనీ కూడా డెల్టాలో చేర్చవచ్చును

ఇప్పుడు అవసరంగా చెయ్యదగు పనులివి:

పై నీరు వృథాగా పోనీయక, వాటిని బందించి మెట్ట గ్రామాలలో పల్లపుసాగు కల్పించి రైతుల పేదరికం పోగొట్టవలెను కూలీలకు పని కల్పించవలెను

రెండవ పంచవర్ష ప్రణాళికలోని మైనర్ ఇరిగేషన్ స్కీములలో పై రెండు జలాధారములను చేర్చి నీరును వృథాపోనీయక చెరువులను, ఆనకట్టలను, వరవకాలవలను, బందములను నిర్మాణం చేయించవలెను.

ఇందుకు రైతులు కాయికంగాను, ఆర్థికంగాను కొంతవరకు తోడ్పడగలరు

నిపుణులు, అధికారులు కాంగ్రెసు సభ్యులతో చేరిన ఒక కమీషన్ ద్వారా స్థానికవిచారణ(లెవెల్సుతీయించుట, పూర్వపు ప్లానులను చూచుట కొత్త ప్లానులను తయారుచేయుట) చేసి ప్రజల మాటలను విని పై జలములను సొంతము సాగుకు వినియోగించగల ప్లాను తయారు చేయించడం:—

ప్రజలకు తెలుపక మోటారుపైన గంట రెండు గంటలు ప్రయాణం చేసిన చాలదు—ముందుగా తెలిపి రెండు మూడు రోజులు మకాంచేసి విచారించుట అవసరం.

కాంట్రిబ్యూ ప్లానింగ్ అధికారులు, తదితర బాధ్యత గల ప్రభుత్వాధికారులు రాజకీయ కార్యకర్తలు, శ్రద్ధ తీసుకొని, జలాశయ నిర్మాణమునకు పూనుకొని ప్లానింగు ఉద్దేశ్యములను సార్థకము చేయుదురని విశ్వసిస్తున్నాను.

మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారికి శ్రీకాకుళంలో 8 వ తేదీన పౌరసన్మానం జరిగింది

"రహదారులు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది"

శ్రీ
వై. రామబ్రహ్మం
(ట్రాన్సుపోర్టుబోర్డు సభ్యుడు)

దేశవిజ్ఞాన, ఆర్థిక, సాంఘికాభివృద్ధులు దేశంలోని రాకపోకల సౌకర్యాలమీదనే చాలావరకు ఆధారపడి వుంటవి. బ్రిటన్ నాలుసందల సంవత్సరాలు మహోన్నత దశ అనుభవించినదంటే, అమెరికా, రష్యాలు ఈనాడు మహోత్కృష్టమైన దశలో వున్నవి అంటే కారణము ఆదేశ ప్రభుత్వాలు రహదారులకు ఎక్కువ ప్రాధాన్య మివ్వటమే.

ఆంధ్రదేశం భారత దేశానికి మకుటమై క్రీస్తుకు పూర్వము మహోన్నత దశ అనుభవించటానికి కారణం అప్పటి పాలకులు విరివిగా రస్తాలను నిర్మించడమే మన తీరమునవున్న ఓడరేవు స్థలాలకు దూరప్రదేశములనుండి రస్తాలు వేయబడినవి.

తమిళ సోదరులు మనపై పరిపాలన సాగించిన కాలములో మనదేశపు కోస్తాలోని ఓడరేవుల స్థలాలు పాడుచేయబడినవి. రస్తాలు రోడ్లు నిర్లక్ష్యం చెయ్యబడినవి. వాణిజ్య వ్యాపారములు అడుగంటిపోయినవి. ప్రభుత్వానికి ఆదాయం అభివృద్ధి లేకపోవుటకు ప్రధాన కారణము రోడ్లు రస్తాల అభివృద్ధికి ప్రాధాన్య మివ్వకపోవుటయే

ప్రస్తుత మద్రాసు రాష్ట్రంతో పోల్చినప్పుడు, ఆంధ్రరాష్ట్రం సిమెంటు రోడ్లు, తారురోడ్లు, మెటల్ రోడ్లలో ఎంత వెనుకబడి వున్నదో తెలుస్తున్నది,

1952 సంవత్సరం వరకు ఆంధ్ర మద్రాసు రాష్ట్రాలు మద్రాసు పట్టణం రాజధానీ నగరంగా ఉమ్మడి పరిపాలన క్రింద వున్నవి.

1952 సంవత్సరంనాటికి ఆంధ్రరాష్ట్రంలో 140 మైళ్ళు సిమెంటు రోడ్లున్నవి. మద్రాసు రాష్ట్రంలో 302 మైళ్లు సిమెంటు రోడ్లున్నవి తారురోడ్లు ఆంధ్ర జిల్లాలలో 461 మైళ్ళు, మద్రాసు దక్షిణజిల్లాలలో 2418 మైళ్లువున్నవి.

దక్షిణ దేశంలోని ఒక్క చెంగల్పట్టు జిల్లాలో 211 మైళ్ళు, మద్రాసు సిటీలో 400 మైళ్ళు తిరుచిరపల్లి జిల్లాలో 300 మైళ్ళు తారురోడ్లు వున్నవి. ఆంధ్ర దేశంలోని మొత్తం తారురోడ్ల మైళ్ళు మద్రాసు దక్షిణ ప్రాంతపు రెండు జిల్లాలలోనే వున్నవి ఈ విధంగానే కంకరవేసిన రోడ్లూ వేయవలసిన రోడ్లలోను అధిక వ్యత్యాసాలు వున్నవి ఆంధ్రరాష్ట్రంలో ఆదాయం వృద్ధి అయ్యే ప్రాంతాలను కలిపేందుకు సరియైన రోడ్లు లేకపోవుటవల్లను, ఉన్నరోడ్లు అధ్వానంగా వుండుటవల్ల ప్రభుత్వం ఆదాయం తగ్గిపోవుచున్నది.

తమిళ మిత్రుల పరిపాలనా కాలములో అన్ని విషయములతోపాటు రోడ్లు అభివృద్ధి విషయములో ఆంధ్రరాష్ట్రమునకు ఎంత అన్యాయము చేయబడినదో ఈ లెక్కలు కొంతవరకు రుజువు చేయగలవు.

ఆంధ్రరాష్ట్రములో ముఖ్యమైన జిల్లాలుగ చెప్పుకొనబడే గుంటూరు జిల్లాలో 1583 మైళ్ళు, కృష్ణా జిల్లాలో 1316 మైళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1091 మైళ్ళు, తూర్పు గోదావరిజిల్లాలో 1642 మైళ్ళు, విశాఖలో 970 మైళ్ళు, శ్రీకాకుళంలో 923 మైళ్ళు నిడివిగల రోడ్లు మాత్రము వున్నవి ఈ మద్రాసు రాష్ట్రంలో కోయంబత్తూరు జిల్లాలో 3554 మైళ్ళున్నూ, తంజావూరు జిల్లాలో 2759 మైళ్ళున్నూ, తిరుచిరపల్లి జిల్లాలో 2335 మైళ్ళున్నూ, సేలంలో 2473 మైళ్ళు దక్షిణ ఆర్కాటులో 2030 మైళ్ళ రోడ్లు వున్నవి. ఇతర జిల్లాలలో కూడా మన జిల్లాలలో కంటె సుమారు రెట్టింపు మేర రోడ్లు వున్నవి.

రోడ్లకుగాను ప్రభుత్వము పెట్టే ఖర్చుల విషయం ఆలోచిదాం ఉదాహరణకు: తూర్పు గోదావరి జిల్లాలో మైలు 1 కి 5000 రూపాయలు ఆదాయము వస్తే 2,500 రూపాయిలు ఖర్చున్నూ, కృష్ణా జిల్లాలో ఆదాయం మైలు 1 కి రు 4,700 వస్తే ఖర్చు రు 3,400, గుంటూరు జిల్లాలో రు 5423 మైలు 1 కి ఆదాయంవస్తే ఖర్చు రు 3,194 న్నూ, రామనాథపురం జిల్లాలో ఆదాయము మైలు 1 కి రు 763 వస్తే ఖర్చు 2279 రూపాయలున్నూ, కోయంబత్తూరు జిల్లాలో ఆదాయము మైలు 1 కి రు 1,358 లు వస్తే ఖర్చు రు 1607 న్నూ నీలగిరి జిల్లాలో ఆదాయము మైలు 1 కి రు 312 లు వస్తే ఖర్చు రు 1995 న్నూ, మైలు 1 కి మన వుమ్మడి ప్రభుత్వము చే ఖర్చు చేయబడినవి.

ప్రభుత్వ ఆదాయం తక్కువగా వుండడానికి కారణం మనకు రోడ్లు ఎక్కువగా లేకపోవటమే మద్రాసు రాష్ట్రంలో 11 వేల లారీలు, యిప్పుడుంటే మన రాష్ట్రంలో 5006 వేలు వుండికూడా నష్టంవచ్చి, ఈ వ్యాపారం అప్పులపాలై పోతున్నది,

పదకొండువేల మోటారుబండ్లు చక్కగా తిరుగుతూ ప్రభుత్వమునకు 4½ కోట్ల ప్రత్యక్ష పరోక్ష పన్నులు మద్రాసు రాష్ట్రమునకు యివ్వగలుగుచున్నవి. ఆంధ్రదేశంలో 1½ కోట్ల రూపాయిలు పన్నులు యివ్వజాలక, ప్రభుత్వమునకు పన్నులభారం తగ్గించవలసినదిగా ఇక్కడ మోటారు ఆపరేటర్లు ఆందోళన చేయుటకు ప్రధాన కారణం. ఆ మోటారు బండ్లు నడచుటకు రోడ్లు ఎక్కువగా లేకపోవుట, ఉన్న రోడ్లు అధ్వాన్నపు పరిస్థితులలో వుండుటవల్ల నిర్వాహణ ఖరీదులు మిన్నుముట్టిపోయి, టైర్లు త్వరగా అరిగిపోయి పగిలిపోయి మోటారు ఆపరేటర్లు నష్టాలపాలవుతున్నారు.

ఆంధ్రరాష్ట్రం అభివృద్ధిపొంది, భారత దేశంలో దానికి యివ్వబడిన ప్రథమ స్థానము నిలుపబెట్టుకోవలెనని యిప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి సంకల్పమే వున్నట్లయితే ద్వితీయ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రభుత్వం రోడ్ల, రేవుల అభివృద్ధికి కనీసం 50 కోట్ల రూపాయిలనైనను ఖర్చుపెట్టవలెను. రోడ్లకు నిర్ణయించిన 18 కోట్ల రూపాయల అంచనా ఏవిధంగాను చాలదు.

ప్రస్తుతమున్న మెటల్ రోడ్లను కనీసం 20 సంవత్సరాలవరకు వుపయోగించే ఒకటవ నెంబరు తారురోడ్లుగా అభివృద్ధి చేయవలెను.

మెటల్ వేయని 18 412 మైళ్ళ రోడ్లలో 15% మైలేజికి మెటల్ వేయవలసిన అవసరం వుండదు. ఇవి కరవుపనులకు తాత్కాలిక అవసరములకుగాను దీర్ఘాలోచనలేక కరవురోజులలో వేయబడిన రోడ్లు ఎక్కువగా రాయలసీమ జిల్లాలలో ఉన్నవి. జనసంచారం లేని ప్రాంతములలో బీద ప్రజలకు కొద్దిగా పనిచూపించడమే ప్రధానం ఉద్దేశ్యముతో ఈ కరవురోడ్లు ఆ రోజులలో వేయబడినవి ఎక్కువ ఉపయోగంలేని యీ రోడ్లు చతుర్థ పంచవర్ష ప్రణాళికలో విచారించవచ్చును మట్టిరోడ్లకు మెటల్ వేయించి, మెటల్ వేసిన రోడను ఒకటవ నెంబరు తారురోడుగా వేయిస్తే ప్రభుత్వమునకు మున్నుది కోట్ల రూపాయలవరకు ఖర్చు అగును

ఈ పెట్టుబడివల్ల ప్రభుత్వంనకు ఆదాయం పెరుగగలదు అదనంగా పదివందల మోటారుబండ్లు ఈ రోడ్లను వుపయోగించును వాటిమీద ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా ఏభైలక్షలకు పైగా ఆదాయం(కనీసం) మొదటి సంవత్సరంలో ప్రభుత్వమునకు వస్తుంది. ఇది క్రమేపి పెరుగుతుంది ఆంధ్రరాష్ట్రం రేవులద్వారా ఇనుము, మాంగనీసు, పొగాకు, ధాన్యం, మైకా, నూనెలు, తదితర వస్తువులు అదనంగా 50 కోట్ల రూపాయల విలువగల సరుకులు ఎగుమతిచేయవచ్చును ఎక్కువ సరుకులు మన తీరంలో రేవుల సౌకర్యాలు లేకపోవుటవల్ల మద్రాసురేవుల గుండా ఎగుమతులు చేసికొను చున్నాము కనుక, ఎక్స్‌ప్రెస్ డ్యూటీలు లక్షలాది రూపాయల ఆదాయమును ఆంధ్ర రాష్ట్రం నష్టపడి పోవుచున్నది. ప్రస్తుతం కాకినాడ, మచిలీపట్నం, కండలేరు రేవులను పదికోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధిపరచినచో, ఓడలు ఈ రేవులలో ఆగి, సరుకులు ఎగుమతి దిగుమతులు చేసికొనగలవు.

ఆంధ్రరాష్ట్రంలో గుంటూరు సర్కిల్ లో 1155 మైళ్లు, కృష్ణాలో 733 మైళ్లు, పశ్చిమ గోదావరి సర్కిల్ లో 777 మైళ్ళు, రాజమండ్రి సర్కిల్ లో 1160 మైళ్ళు, విశాఖ సర్కిల్ లో 870 మైళ్లు, శ్రీకాకుళం సర్కిల్ లో 841 మైళ్ళు, అనంతపురం సర్కిల్ లో 1,162 మైళ్ళు, చిత్తూరు సర్కిల్ లో 966 మైళ్ళు, కడపలో 940 మైళ్ళు, కర్నూలులో 1,075 మైళ్ళు, 1952 సంవత్సరంనాటికి కంకరవేసిన రోడ్లు వున్నవి. వీటిని ఒకటవనెంబరు తారు రోడ్లుగా ద్వితీయ పంచవర్షప్రణాళికా కాలంలో ప్రభుత్వం వేయవలెను. ఇందుకు సుమారు 12 కోట్ల రూపాయలు ఖర్చు అగును.

ఆంధ్రరాష్ట్రంలో కంకర వేయవలసిన మట్టిరోడ్లు 18 412 మైళ్ళు వున్నవి. వీటిలో కనీసం 75% మైళ్ళ రోడ్లకు మెటలు వేయవలసివున్నది. ఇందుకు సుమారు 30కోట్లరూపాయలు ఖర్చు అగును. ఇంత డబ్బు అయిదు సంవత్సరాలలో ఖర్చుపెట్టుటకు ప్రభుత్వానికి ఆర్థికస్థోమతు లేదు. నిజమే. కాని, ప్రభుత్వం దృఢసంకల్పంతో కృషిచేస్తే విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహింపవచ్చును

శ్రమదానమే ప్రభుత్వ లక్ష్యమైనచో ద్వితీయపంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ కార్యక్రమం సలక్షణంగా పూర్తి అగును రాష్ట్ర ప్రభుత్వంవారు తారువేసే రోడ్లకు తారున్నూ, వేయుటకు కావలసిన పరికరములు టెక్నికల్ సర్వీసులను యిస్తే, ఆయా ప్రాంతీయ గ్రామాల ప్రజలు శ్రమదానం చేసి ఈ నిర్మాణములకు తోడ్పడుదురు గ్రామంలోని బీదప్రజలకు భోజన సౌకర్యాలు ప్రభుత్వం చేయవలెను పనిపాటలు లేక నిరుద్యోగులుగానున్న విద్యార్థులు గ్రామంలో పనిలేని ప్రజలు సహకరించి ఈరోడ్ల నిర్మాణములకు పని చేస్తారు. మట్టి రోడ్లకు ప్రక్కన కంకర వగైరాలు పోస్తే, మట్టి రోడ్లు స్వల్పకాలంలో మెటల్ రోడ్డుగా నిర్మాణం జరుగును. ఈ విధంగా శ్రమదానంతోను, ప్రజల వుత్సాహంతోను నిరుద్యోగులకు భోజనములు యిచ్చియు యీ పనులు పూర్తి చేసికొనకపోతే అయిదు పంచవర్ష ప్రణాళిక కాలంలో కూడా ఈ వున్న మట్టిరోడ్లకు కంకర పడదు కంకర రోడ్లకు తారుగాని, సిమెంటుగాని పడదు రాష్ట్రాభివృద్ధి అన్ని విధాలా కుంటుపడుతుంది

ఆంధ్ర ప్రభుత్వమునకు ఆదాయం అభివృద్ధి కావలెనన్నచో, రోడు, రహదారులు ఎక్కువగానూ, సౌష్ఠవంగానూ పైవిధంగా ఆలోచించి చేయవలెను. ప్రపంచ యాత్రికులు చూడదగిన స్థలములను-ఉదాహరణకు విజయవాడ, అమరావతి, తిరుపతి, నాగార్జున సాగర్, త్రివేణిసాగర సంగమం మొదలైన పుణ్యక్షేత్రములను, ప్రకృతి రామణీయక ప్రదేశములను వృద్ధి చేయవలెను.

లక్నో ఆగస్టు 13— వరద దెబ్బ తిన్న ఉత్తరప్రదేశ్ తూర్పు జిల్లాలలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించడానికిగాను గవర్నరు శ్రీ కె. యం. మున్షీ త్వరలోనే లక్నోనుంచి బయలుదేరి వెడుతున్నారు.

గ్రామాలలో డాక్టర్ల సాధక బాధకాలు

రచన
డాక్టర్ సత్యవోలు సూర్యనారాయణమూర్తి
ఎ. వి. ఎ. సి. ఎ. యస్. ఐ. యం.

గ్రామాలకు అన్ని సౌకర్యాలతో పాటు వైద్య సౌకర్యం కూడ తక్కువే గ్రామాలకు వైద్య సదుపాయం ఏ విధంగా అధికంగా చేయడమనే విషయమై చాలా రోజులనుంచి తర్జనభర్జనలు జరుగుతున్నాయి డాక్టర్లు గ్రామసీమలకు వెళ్ళి ప్రజాసేవ చేయాలని, పట్టణాలను విడిచి గ్రామాలకు తరలాలని గ్రామాభ్యుదయానికి డాక్టర్లు విశేషంగా తోడ్పడాలని ప్రబోధాలు చేయ్యబడుతున్నాయి.

అయితే, ఆ గ్రామాలలో డాక్టరును పోషించేవారెవరు? గ్రామాలలో డాక్టర్ల సమస్య లెన్నో వున్నాయి ఒకరికి చెయ్యి విరిగిందనుకుందాం. చెయ్యి విరిగిన వానిని డాక్టర్ తనవద్ద ఎక్స్‌రేసామగ్రి లేక దగ్గరలో వున్న ఏ పట్నంకో వెళ్ళి ఫొటో తీయించుకు రమ్మని సలహా యిసే అతగాడు వైద్యం కూడా చేయించుకోని వస్తాడు. రక్తం పరీక్ష చేయించుకుని రమ్మంటే చికిత్స చేయించుకొని వస్తాడు గ్రామాలలో డాక్టర్లను బీదలు మధ్య తరగతివారు పోషించలేరు. ధనవంతులు ఉపయోగించుకొనలేరు

గ్రామాలలో డాక్టర్లకు ఉండటానికి, అనువృత్తి పెట్టుకొనడానికి అనువైన కొంప అద్దెకు కూడా దొరకదు అనారోగ్యకరమైన, వసతులులేని ఇళ్ళలో ఆసుపత్రులు పెట్టడం వల్ల ప్రయోజనంలేదు విద్యుచ్ఛక్తి సదుపాయమా అంటే, అది అసలే వుండదు చుట్టుప్రక్కల గ్రామాలకు సరియైన రోడ్లు లేవు డాక్టర్ల పిల్లలకు విద్యాసౌకర్యం బొత్తిగా వుండదు. ముఖ్యంగా ఆవసరమైన మందులు, వస్తువులు వెంటనే తెప్పుకోడానికి వీలులేదు. ఎంతో దూరం వెళ్ళాలి కొన్ని కొన్ని పరిస్థితులలో ఆయా గ్రామాలలోని పార్టీకక్షలకు గూడా డాక్టర్లు గురి కావలసివుంటుంది ఇక రూరల్ డిస్పెన్సరీ డాక్టరు బోర్డుఅధికారుల కంటె గ్రామంలోని రాజకీయకక్షల మధ్య నలుగుతూ, ఎవరి కిష్టము లేకపోయినా రిపోర్టులతో క్రిందుమీదు కావలసి వస్తూంటుంది

గ్రామాలలో ఇంజక్షన్లు కూడ చేస్తుండే సంచి కట్టు వైద్యుల సంఖ్య నానాటికి పెరిగి పోతున్నది. ఈ డాక్టర్ల వల్ల అర్హత పొందిన డాక్టర్లకు, ప్రజాసేవకు పలు విధాల ప్రమాదాలు సంభవిస్తున్నవి. శాస్త్రం తెలియని సంచి కట్టు వైద్యుల వల్ల మందులు పుచ్చుకొని, ప్రమాదం తెచ్చుకొని అర్హత గల డాక్టర్ల వద్దకు రోగులు రావడం గ్రామాలలో పరిపాటి సంచికట్టు వైద్యుల చౌకబారు ప్రచారాలకు గ్రామస్థులు మోసపోతుంటారు

ఉదాహరణకు, ఇంటెస్టినల్ అబ్‌స్ట్రక్షన్ కేసువుందనుకుందాము. దానికి కడుపుఉబ్బరం లేక యింకా కొన్ని లక్షణాలుంటాయి. అయితే, ఇదే రోగమో తెలియనివాడు మామూలు కడుపు ఉబ్బరంగానే భావించి, దానికి వైద్యంచేస్తే ఒక రోజులోనే వ్యాధి ముదిరి ప్రాణంతీసే ప్రమాదం సంభవిస్తుంది ఆదే అర్హత కలిగిన డాక్టరు చేతిలోకివస్తే దానిని కుదుర్చడానికి తగిన పరికరాలు తనవద్ద లేకపోయి నప్పటికీ వ్యాధి 'ఇది'అని తరుణంలో కనిపెట్టి సరైన చికిత్సకు పెద్ద పట్టణాలకు వెళ్ళవలసిందని సలహా యిస్తారు.

ఎస్. ఎస్. ఎల్. సి. తర్వాత ఒక లైసెన్సియేట్ కోర్సు యెందుకు పెట్టగూడదు? కొలది ఖర్చులో కొన్ని మెడికల్ స్కూళ్ళు పెట్టి మూడు, నాలుగేళ్ళప్రాచ్యపాశ్చాత్యవైద్యాలలో శిక్షణతో వైద్యంలోతర్ఫీదుఉపయోగకరం డాక్టర్లందరూ గ్రాడ్యుయేట్లేకావాలంటేకష్టమే అలా పట్టభద్రులైన వారందరు గ్రామాలకువచ్చి వైద్యవృత్తి కొనసాగించాలన్నా కష్టమే.

లైసెన్సియేట్ కోర్సు చదివిన వారికి ఆరంభం రు 150 లు నెలజీతం వుండాలి. గ్రాడ్యుయేట్ అయితే రు 200 లు అయినా పుచ్చుకునేగాని డాక్టర్లను గ్రామాలు ఆకర్షించలేవు. "క్వాక్"లను తక్షణము తొలగించాలి ప్రభుత్వం తగిన సౌకర్యాలు గ్రామాలలోని వైద్యులకు స్వల్ప సహాయం కలుగజేసి గ్రామాలలోని వైద్యకొరతను తీర్చవచ్చు.

అహోబిల మఠం పునరుద్ధరణ

ప్లానుల పరిశీలనకు త్వరలో మద్రాసులో సమావేశం

కర్నూలు, ఆగస్టు 12—అహోబిలమఠం పునరుద్ధరణకు సంబంధించిన ప్లానుల పరిశీలనకు సెప్టెంబరులో ఆంధ్రప్రభుత్వ ప్రతినిధుల, అహోబిలమఠం ప్రతినిధుల సంయుక్త సమావేశం జరుగగలదని హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖామంత్రి శ్రీ కె. చంద్రమౌళి గారు నేడిక్కడ చెప్పారు

మొన్న మద్రాసు వెళ్ళినప్పుడు తాను శ్రీ సి ఆర్. శ్రీనివాసన్‌గారితోను, ఆ మఠానికి చెందిన ఇతర భక్తులతోను దేవాలయ పునరుద్ధరణ గురించి చర్చలు జరపానని, దేవాలయపు ఆదాయాన్ని పెంచడానికి భూములను కౌలు కివ్వాలన్న సమస్య గురించి, మఠానికి సంబంధించిన ఇతర విషయాల గురించి చర్చలు జరిగాయని మంత్రి శ్రీ చంద్రమౌళి గారు తెలిపారు

మద్రాసులో సెప్టెంబరులో జరుగనున్న సమావేశానికి తాను, హిందూ దేవాదాయ, ధర్మాదాయశాఖ కార్యదర్శి ఆంధ్ర ప్రభుత్వ ప్రతినిధులుగా హాజరుకాగలమని అహోబిల మఠం స్వాములవారుకూడా ఆ సమావేశానికి హాజరౌతారని. మఠం పునరుద్ధరణకు సంబంధించిన ప్లానులకు ఆ సమావేశంలో తుది రూప మివ్వబడగలదని మంత్రి శ్రీ చంద్రమౌళిగారు అన్నారు.

జ్యోతి

శ్రీ దవినికొండ హనుమంతరావుగారు సంపాదకత్వాన వెలువడుతున్న మాస పత్రిక. సెప్టెంబర్ సంచిక తొలి సంచికగా ప్రకటించబడింది. ఇప్పుడున్న పత్రికల కంటె భిన్నంగా కథలనే గాకుండా వివిధ విషయాలకు నెలవొడుగునా జరిగే చిత్ర విచిత్ర వార్తలకు, సినిమా వార్తలకు ప్రాధాన్యమివ్వడం తమ ఆశయంగా సంపాదకులు పేర్కొన్నారు. క్రౌన్ సైజులో 150 పేజీలు, వెల రు 0-8-0. విలాసం: జ్యోతి కార్యాలయం, 4 బాలు మొదలివీధి, మద్రాసు-17.

ఆయుర్వేద విధానం అల్లోపతితోపాటు గ్రామాలలో స్వల్పమైన ఖర్చుతో ప్రజలకు వైద్య సహాయం లభించగలదు.

దికెనరా ఇండస్ట్రియల్ & బ్యాంకింగ్ సిండికేట్ లి
హెడ్ ఆఫీసు ఉడిపి, దక్షిణ ఇండియా

అనుమతి పొందిన మూలధనము	రూ.	56,00,000
చందా వేయబడిన మూలధనము	రూ.	32,11.000
చెల్లించబడిన మూలధనము	రూ.	25,55,737
రిజర్వులు	రూ.	13,50,000
డిపాజిట్లులు	రూ.	6,10,00,000
మొత్తం వర్కింగు నిధి.	రూ.	7,32,00,000

(30-6-1955)

రైచూర్ (హైదరాబాద్ స్టేట్)లో
మా బ్రాంచి 29-7-1955 న తెరువబడెను.
ఇతర బ్రాంచీలు బొంబాయి, మద్రాసు, ఆంధ్ర, మైసూరు. హైదరాబాద్, తిరువాన్‌కూరు-కొచ్చిన్ స్టేట్సులలో 92 బ్రాంచీలుకలవు
టి. ఏ. పాయ్ బి. కామ్ (బొంబాయి)
ఏ. వి. వి. బి. యం. యల్. ఎ. జనరల్ మేనేజరు.
టి. ఎం. ఎ. పాయి, ఎం.బి, బి.ఎస్. మేనేజింగు డైరెక్టరు,
THE CANARA INDUSTRIAL & BANKING SYNDICATE LTD.

కోతి మార్కు నల్ల పళ్లపొడి
స్థాపితము



హైదరాబాద్ బ్రాంచి: సుల్తాన్‌బజార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎదురుగా హైదరాబాద్. (దక్కన్).

ఫ్లిట్ వాడి మీ కుటుంబ ఆరోగ్యమును కాపాడుకోండి



మలేరియా, టైఫాయిడు, కలరా మరియు యితర జబ్బులను కలిగించే రోగక్రిములను చంపును
ఫ్లిట్ ఒకే ఒక కీటకనాశిని కాదు. అది ఎన్నో కీటకనాశినుల మిశ్రమము: దీనిలో చేరిన ప్రతి ఒక్క కీటకనాశిని మిగతా వాటిని అధిక శక్తివంతముగ చేయుటలో సహకరించినది. ఈ 'సరియైన' శక్తే ఫ్లిట్‌ను మీరు కొనగలిగే కీటకనాశినులలో అత్యధిక శక్తివంతమైన, అత్యంత పొదుపు కూర్చే కీటకనాశినిగా చేస్తున్నది.
ఫ్లిట్ మనుష్యులకుకాని, పెంపుడు ప్రాణులకుకాని హాని కలుగ చేయదు. నేడే ఒక టిన్నును కొనండి—అది కీటకములను ఎలా నాశనము చేయునో చూస్తే మీరు ఆశ్చర్యపడతారు.
ఎఱుపు, తెలుపు & నీలిరంగు డబ్బాలో
స్టాండర్డ్-వాక్యూమ్ ఆయిల్ కంపెనీ (కంపెనీ సభ్యుల బాధ్యత పరిమితము)

తారాబలం-చంద్రబలం

1955 ఆగస్టు 14 వ తేది ఆదివారంనుంచి ఆగస్టు 20 వ తేది శనివారంవరకు

గ్రహస్థితి: మిథునంలో కేతువు, కర్కాటకంలో గురు, శుక్రులు; సూర్య, కుజులు, 18 వ తేది లగాయతు సింహకర్కాటకంలో, తర్వాతం సింహంలో. సింహంలో బుధుడు; తులలో శని; ధనుస్సులో రాహువు, చంద్రుడు మిథున, కటక, సింహ, కన్యలలో.

★ ★ ★ ★

బంగారంధర 16,17 తేదీలలో కొద్దిగా తగి 19వ తేదిని పెరిగే సూచన ఉంది. వెండి తేనగవచ్చు. నూనెధరలు 18,19 తేదీలలో కొద్దిగా పెరుగులవి.

మేషం: [అశ్విని, భరణి, కృత్తిక 1 వ పా.]



లౌకిక, వ్యవహార, సందర్భాలలో గత నాలుగైదు వారాలకన్నా ఈ వారం ఎక్కువ అనుకూలంగా వుండబోతుంది. మీ ఆలోచనలు కార్యరూపం పొంది తృప్తికరమైన ఫలితం లభించేటందుకు అవసరమైన గ్రహబలం ఈవారం అమరుతున్నది. ఈ సమయంలో మీరు కొంత దుడుకు స్వభావం వదలిపెట్టి, మీ జీవితపు గతిని ఉన్నతస్థితికి మార్చడానికి మీ చేతనైన ప్రయత్నాలు చేసుకోవలసిన సమయం. వ్యసలలంలోగాని అవుతావున్న వరాయిచోట మీకు నిమిత యోగం లభిస్తుంది. డబ్బు పెరుగుదలకు దారి ఏర్పడుతుంది. పిల్లల ఆరోగ్యం కొంచెం చికాకు పెట్టవచ్చు. అధికారులవల్ల అనుకూలత జరుగుతుంది స్థిరాస్తి మెరుపు చేసుకోగలరు 16, 17, 18 తేదీలలో డబ్బు రాబడి వృత్తివ్యాపారాలలో మంచిమార్పు సూచనలు.

వృషభం: [కృత్తిక 2, 3, 4 పా. రోహిణి, మృగశిర 1, 2 పా.]

మీకన్నా తక్కువ పరిస్థితులలో వుండే ఒకరు మీమీద వ్యతిరేకపు అభిప్రాయం—విరోధ బుద్ధితో మీ గౌరవానికి మీ ధనానికి చిక్కులు కలిగించవలెనని కొంత ప్రయత్నం చేస్తారు కాని దైవ బలానుకూలతవల్ల మీరు కోరకుండానే ఇద్దరు ఆప్తులు మీకు ఏ విధమైన ఇబ్బందీ రాకుండా జాగ్రత్తగా కనిపెట్టి వుంటారు. అందువల్ల మీ పరిస్థితికి చిక్కులు రావు ఈ వారంలో తీర్థయాత్రలవంటి మంచి ప్రయాణాలు సాగుతవి. అయితే, ఈ ప్రయాణాలు మీరు అనుకొన్నంత తొందరగా పూర్తి కావు శుభకార్యపు ఆలోచనలు ఒక నిర్ణయానికి రాగలవు. వృత్తిలో పెరుగుదలకు దారి ఏర్పడుతుంది. 14, 15 తేదీలలో పెద్ద ఖర్చులు, అనారోగ్యం, బంధువులవల్ల అశాంతి.

మిథునం: [మృగశిర, 3,4 పా ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పా]

మీరు ఈవారం మీ ఆరోగ్యంలో జాగ్రత్తగా వుండటం అవసరం. గుండెలలో మంట, నొప్పి వంటి ఉబ్బరం వాటు ఏర్పడే సూచన ఉన్నవి లౌకిక వ్యవహార సందర్భాలకు గ్రహ బలం అనుకూలంగానే వున్నది అయినా మీరు తొందరపడి తగాదాలు తెచ్చుకోకపడదు; పాటించడ అవి వచ్చి పడితే మాత్రం వాటిని, ధైర్యంతో విజ్ఞరంతో ఎదుర్కొనండి. తూర్పు, ఉత్తర దిక్కులనుంచి, లాభ, విజయ ఫలితం కనబడుతుంది సాధు సజ్జనుల సహవాసం లభిస్తుంది శుభకార్యం నిమిత్తంగా మీ యింటిలో ఇష్టులు మృష్టాన్నం భుజిస్తారు చాలాకాలం క్రితం చేయిజారిపోయిన ధనం ఆస్తి మొదలయినవి తిరిగి మీ చేతిలోకి వచ్చే అవకాశాలు ఏర్పడుతవి వృత్తిలో గౌరవ వృద్ధి వస్తుంది 17, 18 తేదీలలో రాజగౌరవం, ధన, వస్త్ర లాభం; ప్రయాణాలు.

కర్కాటకం: [పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష]

బాగా ఆనందదాయకంగా కాలం గడుపుటానికి బయటి హంగులు అమరుతూవున్నా ఈ సమయంలో కుటుంబంలో చిన్న చికాకు ఒకటి ఏర్పడి, మీ ఉత్సాహాన్ని చెదరగొట్టుతుంది ఈ కారణం వల్లనే సరాల బలహీనతవంటి అనారోగ్యం కూడా చేస్తుంది. చేతినుంచి డబ్బు వదలిపోయే అడ్డంకులను, బాధ్యతలను పైన వేసుకొనడం మంచిదికాదు అంతేకాదు, పెద్దగా డబ్బు వ్యయం చేయవలసిన పనులను ఇండ్లు కట్టుట, భూములు కొనడం మొదలయిన వాటిని-ఇప్పుడు తలపెట్టవద్దు అయితే జలయంత్రాలకు, ఔషధశాలలకు సంబంధించిన వ్యాపార, ప్రయత్నాలు అనుకూలపడుతవి. కోర్టులలో ఎంత ప్రతికూల వాతావరణం కనబడినా, పర్యవసాన ఫలితం మీకు చాలా అనుకూలంగా వుంటుంది. 14 15 తేదీలలో త్రిప్పట; మోసపోవటం; దుబారా ఖర్చులు.

సింహం: [మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పా]



ఇది డబ్బు యిబ్బందికాలం. మీరు తొందరపడి ఏ బరువు పైన పెట్టుకున్నా, కొంత ముందుకు అడుగు వేసిన తీవ్రత యిబ్బంది పడవలసి వస్తుంది మీకు డబ్బు సరఫరా చేసామని ముందు ధైర్యమిచ్చినవారు తమ మాట నిలబెట్టుకొని మీకు తోడుపడగలుగుతారని గట్టిగా నమ్మడానికి గ్రహగతులు అవకాశ మివ్వడంలేదు అప్పులు తెచ్చి లోటుకు దిగటం బుద్ధిమంతులు చేసే పని కాదు వ్యవహారాలలో అనుకూల లక్షణాలు కనబడుతవి. ఈ సందర్భంలో ఆప్తులతో సహా దూర ప్రయాణాలు చేస్తారు అధికారుల వల్ల కాగితాల మీద కావలసిన సహాయం లభిస్తుంది వ్యాపారంలో పోటీవారివల్ల చిక్కులు వచ్చే అవకాశాలున్నవి. ఉద్యోగంలో కూడా అశాంతిగానే వుంటుంది. 16, 17 తేదీలలో కుటుంబంలో శుభ, సంతోష ప్రయోజనాల కోసం పెద్ద ఖర్చులు బంధువర్గం నుంచి అశాంతికరమైన వార్తలు.

కన్య: [ఉత్తర 2, 3, 4 పా హస్త, చిత్త 1, 2 పా.]



మీరు యిప్పుడు కొలం చాలా జాగ్రత్తగా గడుపవలసి వుంటుంది లోగడ తొందరపాటు జరగడం వల్ల ఏర్పడ్డ చిక్కులను గురించి బాధ పడుతూ, తిరిగి సరి అయిన ఆలోచన లేక తొందర పడి కొత్త చిక్కులను తెచ్చుకోవద్దు. అధికార పదవులలో వున్నవారివల్ల అశాంతి ఏర్పడగల సూచనలున్నవి కొందరు మీ గౌరవానికి పరపతికీ లోటు కలిగించాలని చూస్తారు, కాని మీరు ఓర్పుతో, మెలకువ గలిగి మెలగడం మంచిది, స్వజనంతో తగాదాలు వస్తవి. పెద్దల ప్రమేయంగా ఒక దూరప్రయాణం చేస్తారు, దొంగలవల్ల ఉపద్రవాల రాగల సూచనవుంది, హుషారుగావుండండి వృత్తిలో సౌఖ్యం తక్కువ, 16 17 తేదీలలో శుభ వార్తలు; ఆప్తుల సమావేశం. 18 19 తేదీలలో ధననష్టం. అనారోగ్యం.

తుల: [చిత్త 3, 4 పా స్వాతి, విశాఖ, 1, 2, 3 పా.]



గడచిన పదెనిమిది వారాలలో వుంటూ వచ్చిన అనేక చిక్కులు ఈ వారం వెనకకు పోయిన తిరిగి కొంత హుషారుగా మీ కార్యక్రమాలు ముందుకు నిర్వహించుకొనే దానికి వీలుకలుగుతుంది, అయితే, ఈ వారం డబ్బును గురించిన యిబ్బంది వుండది రావలసివున్న రాబడి త్వరగా చేతికిరాదు; కాని, గౌరవానికి లోటు రాకుండా బండి దొర్లిపోతుంది ఆరోగ్యం కూడా లోగడకన్నా బాగుండే సూచన ఉన్నవి లౌకిక వ్యవహారాలలో ఇంతకుముందు వచ్చిన ముబ్బు తొలిగిపోయింది ఉన్నత అధికారాలలో వున్నవారు తగినంత సహాయం చేస్తారు పిల్లలవల్ల సంతోషం లభిస్తుంది. వృత్తిలో అనుకూల అభివృద్ధి కనబడుతుంది 18 19 తేదీలలో స్థిరాస్తి వల్ల లాభం; శుభవార్తలు.

వృశ్చికం: [విశాఖ 4 వ పాదం అనూరాధ జ్యేష్ఠ.]



గ్రహబలం చాలా అనుకూలంగా వున్న కాలం. ఈ సమయంలో మీ మీ ఆలోచనలు, ప్రయత్నాలు అనుసరించి ఎంతో తృప్తికరంగా ఫలించే అవకాశం కనబడుతున్నది, మనుష్య సహాయం, డబ్బు సహాయం అన్ని అమరుతవి తది మందిలో మీ మాటకు గౌరవస్థానం ఏర్పడుతుంది పెద్ద హోదాలలో వున్నవారు మీకు అండగా నిలుస్తారు మీరు మీ వృత్తి వ్యాపారాలను వృద్ధి పరచుకోడానికి విస్తరింపచేసుకోడానికి యిది తగినకాలం. ఉద్యోగంలో ఒక మెట్టుపైకి పోవడానికి అనుకూలతవుంది మీ విద్య, బుద్ధిబలం రాణించును ప్రశస్తి. శుభకార్యాలు అనుకూలముగుతవి 14, 15, 16 తేదీలలో పుణ్యకార్యాలు; ప్రయాణాలు; డబ్బురాబడి

ధనుస్సు: [మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.]



శరీరశ్రమ ఎక్కువ అవుతుంది ఈ వారం మీరు కొన్ని కొత్త బాధ్యతలను పైన వేసుకొని వాటిని నిర్వహించడానికి శ్రమపడతారు; ఈ సందర్భంలో ఒక అప్పుడు మీకు కొంతవరకు చేయి అందిస్తాడు. వృత్తి, వ్యాపారాలలో యింతకుముందు వుంటూవచ్చిన నిరుత్సాహకర వాతావరణం తొలగిపోతుంది: స్థిరత్వం, వృద్ధి ఏర్పడుతవి. సంఘంలో గౌరవం పెరుగుతుంది ఈ వారం మొదటి సగంలో డబ్బు చిక్కు ఎక్కువగా వుంటుంది: రాబడి, తక్కువ చేతిలోకి వచ్చినది అంతు లేకుండా ఖర్చయిపోతుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలపరిష్కారాలు వస్తవి పుణ్యకార్యాలు నెరవేరుతవి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త లోపంచేయవద్దు 18, 19 తేదీలలో విజయభార్తలు; స్థిరాస్తి వృద్ధి, అధికారుల వల్ల అనుకూలత.

మకరం: [ఉత్తరాషాఢ 2, 3, 4 పా. శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.]



లోపల చిక్కులు పడుతూ పైకి నిండుతనానికి లోటు రాకుండా గుట్టుగా, బెట్టుగా వ్యవహారం సాగించుకు పోగలుగుతారు. డబ్బు పరిస్థితి ఈ వారం యింకా ఎక్కువ చిక్కుగా వుంటుంది అయితే తీరాచివరి కొంతలో ఎట్లాగో సర్దుబాటు అవుతుంది పిల్లల శుభకార్యాలు అను...

...కుంటున్న ఈ సమయంలో ఓపుగా వాయిదా పడుతవి. శుభకార్యాలకు ఉపయోగపడే వ్యవహారాలలో ఉన్నచిక్కుల ఎదురవుతవి. ఎన్నికలలో పెద్దవారి గొప్పవారి ఆదరణ పొందుతారు. పిల్లల ఆరోగ్యం బాగా పెరుగుతుంది కాని, రాబడిలో తగినంత పెరుగుదల కనబడదు ప్రయత్నాలలో అన్ని దిక్కుల నుంచి ప్రోత్సాహకర వార్తలు తెలుస్తవి 19, 16 తేదీలలో శుభ ప్రయాణాలు, గౌరవవృద్ధి. మంచిగోష్ఠి.

కుంభం: [ధనిష్ఠ 3, 4. పా శతభిషం, పూ భా 1, 2 3 పా.]

మీ దారిలో ప్రతిబంధం, 'యతి' అంటే 'వల' అనేవారు ఈ వారం యెక్కువగా అనిపిస్తారు ఈ వారం ఒక అతి ముఖ్యమైన సలహా ఏమిటంటే మీ బయి సంతవరకు వ్యవహారాలకుపోవద్దు కోర్టు కచేరీలపైపు తిరిగి చూడవద్దు ఈ సందర్భంలో మీ గ్రహబలం మీకు అనుకూలంగా లేదు ఈ వారం డబ్బు చిక్కు కూడా ఎక్కువగా వుంటుంది; ఖర్చులు చాలా పెరిగి ఏతివ వ్యాపార ఉద్యోగాలలో కొద్ది రోజులలో రాగల మంచిమార్పుల సూచనలు యీ వారం కనబడుతవి మీరు మీ ఆరోగ్యం విషయంలో హుషారుగా వుండండి. ఈ వారం ఆరంభంలో సూర్యనమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణ చేసుకొనడం మంచిది 18, 19 తేదీలలో అనారోగ్యం; వివాదాలు; మిత్రుల రాక.

మీనం: [పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి]

మీరు ఈ వారం మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. అకస్మాత్తుగా అనారోగ్యం చేయగల సూచనలున్నవి ఆప్తులుగా వుండే వారితో అకారణంగా తగాదాలు వస్తవి పిల్లల ఆరోగ్యం కొంత అశాంతి కలిగిస్తుంది నిరుపయోగమైన ప్రయాణాలు చేయడం జరుగుతుంది ఎంతో లాభం వస్తుందనుకొని దిగిన లావాదేవీలలో ఆసంతృప్తికరమైన పరిస్థితులు ఏర్పడుతవి తెలియకుండా పెద్ద ఖర్చులలోకి దిగుతారు భయపడకుండా, ధైర్యంతో ఉండండి. పై వారం కొంతవరకు అనుకూలంగా వుంటుంది వృత్తి వ్యాపారాలలో వృద్ధికి దారి ఏర్పడుతుంది 14, 15, 16 తేదీలలో డబ్బు రాబడి; మిత్రుల సహాయంవల్ల కార్యానుకూలత.

శ్రీ పాతూరి సుబ్బరాయశాస్త్రి,
నెం. 147, మింటుస్ట్రీటు, మద్రాసు-1

గొడ్లవాడు సహకార సంఘం రిజిస్ట్రేషన్ రద్దు

కర్నూలు, ఆగస్టు 13—కడప జిల్లా, బద్వేలి తాలూకాలోని గొడ్లవాడు సహకార సంఘం రిజిస్ట్రేషన్ రద్దు చేయబడింది కడప వార్డ సర్కిలు సబ్-రిజిస్ట్రార్ లిక్విడేటర్ గా నియమింపబడ్డారు.

ట్రేడ్ మార్క్స్ ఆక్టు, 1940
ట్రేడ్ మార్క్ వార్నింగ్ నోటీసు
"WATERFALLS"
"వాటర్ ఫాల్స్"

ఇందు మూలంగా దీనితో సంబంధించిన వారికి అందరకు తెలియజేయునది ఏమనగా పైన పేర్కొన్న ట్రేడ్ మార్కు మిల్లు తైలం ఇండియా కంతటికి వర్తించే విధంగా 1940 సం॥పు ట్రేడ్ మార్క్ ఆక్టు ప్రకారంగా రిజిస్టర్డ్ నెం. 160236 క్రింద టీ. కాఫీల విషయంలో యథావిధిగా ఆమోదు చెయ్యబడింది. 1942 సం॥ రిపు ట్రేడ్ మార్క్స్ రూల్స్ IV షెడ్యూలు క్లాసు 30 క్రింద మా క్లయింట్లు:
మెసర్స్ వాటర్‌ఫాల్స్ ఎస్టేట్స్ లి.,
ఓరియంటల్ బిల్డింగ్స్,
ఆర్మీనియన్ స్ట్రీటు, మద్రాసు-1
పేరున ఈ ఆమోదు చెయ్యబడియున్నది ఈ రిజిస్ట్రేషన్ కు ఏవిధమైన షరతులు, పరిమితులు లేక సంపూర్ణమైనది. ఈ పై ట్రేడ్ మార్క్ నుగాని, అదే అని తోపించే ఇమిటేషన్ లుగాని టీ లేక కాఫీల విషయంలో, ఇండియన్ యూనియన్ అంతట ఎక్కడనైనా యితరులు ఉపయోగిస్తే అది మా క్లయింట్లు శాసనబద్ధమైన హక్కును భంగపుచ్చినట్లు కాగలదు. కనుక న్యాయరీత్యా ఆటివారిపై తగు చర్య తీసుకోబడ గలదు. అందరును దీనికి అనుగుణంగా వ్యవహరింతురుగాక.

కామత్ అండ్ కామత్, ట్రేడ్ మార్క్ అండ్ పేటెంట్ అటార్నీస్, బొంబాయి మ్యూనిసిపల్ బిల్డింగ్స్, 323, లింగిచెట్టి స్ట్రీటు, మద్రాసు 1.

రక్తక్షీణమునకు
జండు
హెపోఫెర్రమ్.
(HEPOFERRUM)
రక్తనాళములకు బలము కలుగ చేయుటలోను, జీర్ణశక్తిని పెంపొందించుటలోను, రక్తక్షయమును నిర్మూలించుటలోను, పురాణ జ్వరములను పోగొట్టుటలోను అద్వితీయమైనది ఇంతయేగాక నూతన రక్తమును, బలమును వృద్ధి చేయును.
ధర 2 బా రు 2-0-0.
ధర 6 బా రు 5-12-0.
ఆస్మా రిలీవర్
శ్వాసరోగమున ధూమము పీల్చుట గింప అద్భుతమైన ఔషధము శ్వాస బాధ వచ్చినప్పుడు కొంచెం పొడిమును సెప్పాలమీద వేసి ఆరుండి పొగను పీల్చునది
ఇట్లు చేసిన బాధ నివారించును
డబ్బా రు, 1-3-0
ఆంధ్రదేశము నందలి జండు ఏజంట్ల వద్దనున్ను, ఇతర మందుల షాపుల లోను దొరకును.
ZANDU

రూపవాణి

చలన చిత్రాభినయం
—అభినేత్రి నిమ్మి అభిప్రాయాలు

"ఈనాడు నేను ప్రసిద్ధ సినీతార నిమ్మిని. ఇంకా మహోజ్జ్వలమైన భావి వుంది రెండు కార్లు-ఒకటి కడిల్లాక్, మరొకటి జగువర్ ఉన్నాయి. నివసించడానికి పెద్ద భవనం వుంది. అనేక మంది ఓహో అంటె ఓహో అంటున్నారు బోలెడుమంది నౌకర్లున్నారు ఖరీదయిన దుస్తులు ధరిస్తున్నాను. విమానంలో పయనిస్తున్నాను యూరప్ కు వెళ్ళి వచ్చాను ఆహారపదార్థాల ధరలుగాని, పేటి ధరలుగాని హెచ్చినా తాపత్రయ పడవలసిన పనిలేదు.

ఇవన్నీ ఐహికసుఖాలు. వీటితో నాకు అంత నిమిత్తంలేదు ఇవి చూసి నిమ్మి కేం రాణి అని నిటూర్చేవారు, వ్యాఖ్యానించే వారు ఎందరో వున్నారు

కాని వీటి మరుగున ఎంత కష్టమున్నదో వారు గ్రహించలేరు సినీతార జీవితం భోగభాగ్య విలాసమయం అనే నిరీక్షణంకాని గుండెలదరిపోయేటట్లు కష్టపడితేగాని-కన్నీరు మున్నీరుగా ప్రవహిస్తేగాని చెమట రక్తం ఓర్చితేనేగాని యిసిరావని వారు ఊహించలేరు

సిన్మాలలో నటించడం మాటలతో పని కాదు, ఈ మాట నేను స్వానుభవంతో చెబుతున్నాను ప్రేక్షకుడు తన టిక్కెట్టుకు చెల్లించిన మూల్యానికి తగిన వినోదాన్ని కోరుతాడు. అయితే, తాను గంటన్నరో, రెండు గంటలలో చూసి ఆనందించే చిత్రానికి అనేక మంది ఎనిమిది నుంచి 18 నెలల వరకు నిద్రాహారాలు మాని పనిచేస్తారని తెలీదు. మేము చిత్ర నిర్మాణ సందర్భాన ఎదుర్కొనే చిక్కులు ఊహించలేరు మేము ఎట్టి విషమ పరిస్థితులలో పని చేసినదీ తెలియదు కనుక నేను ఆ కష్టాలను కొన్నింటిని వివరించ దలచుకొన్నాను

"ఆడియో లేడు వేడి వెలుగులో పాట తిరగని సమయం—నేను చలికాలంలో ధరించే ఉన్ని పులవర్ ఎట్టి ధరించవలసిన దృశ్యం మరి చెయ్యడంలో మేకప్ అంతా యిదయి పోయి కోసూపుంది అలా ఉక్కిరిబిక్కిరి. ఇంపించడిన సమయంలో ప్రేమను అభినయించాలి "ఉరన్ ఖటోలా" లోని ఒక దృశ్యంముది

"కస్తూరి" చిత్రంలో 15 అడుగుల ఎత్తున వున్న మేడమీద నుంచి నా వెనాలి వచ్చాను—ఆ ఎత్తు ఎనిమిది నాలుగుపాటు మంచం మీద పడాను, తిరిగి యిం లపనే లేవనేమో అనుకున్నాను అంతటి విపరీతపు మూలజ్వరంతో బాధపడుయి కూడా ఏదె సమయమునుగుడు నిర్మాతలను నష్టపెట్టలేక వెళ్ళి పని చెయ్యవలసి వచ్చేది

"ఒక్కొక సమయంలో దైనికంగా సంభవించిన విషాలను కూడా లెక్క చెయ్యక పని చెయ్యవలసివుంటుంది నామిత్రుడు ఒకాయన—పిల్ల పుట్టింది ఆ సంతోషం తీరకుం. పోయింది ఆ సమయంలోనే షూటింగ్. తప్పని సరిగా వెళ్ళాలి. వెళ్ళాడు ఆ దుఃఖాన్ని దిగమ్రింగి. సీను తర్వాత సీను షూటింగ్ పూర్తి చేశాడు.

ఇక పగలు, రాత్రి వివక్షత లేకుండా షూటింగ్ జరిగే సమయంలో మనస్సుకు, శరీరానికి రవ్వంత విశ్రాంతి వుండదు ఒక భావంలో నుంచి మరొక భావంలోకి మన మనస్సును మార్చుకోడానికి కూడా వ్యవధి వుండదు కొన్ని చిత్రాలలో ప్రమాదకరములైన పనులకు సిద్ధపడవలసివుంటుంది 'సొసైటీ' చిత్రంలో ఒక దృశ్యంకోసం కొన్ని రోజులు వరుసగా నీళ్లతో వుండవలసివచ్చింది. తత్ఫలితంగా కొన్ని రోజులు ఇన్‌ఫ్లూయంజాతో బాధపడ్డాను బెడ్‌డోర్ దృశ్యాల షూటింగ్ సమయంలో యాతన మాట చెప్ప నక్కరలేదు అహారం, వసతి, పారిశుద్ధ్యం ఏవీ మనకు సహించగలిగేటట్టుగా వుండవు.

ఒకే సమయంలో ఎనిమిదినుంచి తొమ్మిది చిత్రాలలో అభినయించడంవల్ల-అసలు యింటి వద్ద మిత్రులను బంధువులను కలుసుకోవడం మాట ఎలా వున్న ఎట్టివి షూటింగ్ షెడ్యూలు కే కట్టుబడ ఇకపోయే పరిస్థితి ఏర్పడుతూ వుంటుంది

ఏదైనా కొనుక్కోవాలంటే స్వయంగా బజారుకు వెళ్ళడానికి వీలులేదు జనం చుట్టుముట్టుతారు జు వాళ్లు గాని షికారుకుగాని నోచుకోలేదేమో అనుకొంటాను

"ఇన్ని చిక్కు లున్నప్పుడు సోని సిన్మా రంగంనుంచి విరమించుకోరాదా అని ప్రశ్నించవచ్చు అయితే ఈ వృత్తిని గురించి నేనేమి బాధపడడం లేదు ఎట్టి ద్వేషంలేదు ఇతరులు నా అభినయం చూసి ఆనందిస్తున్నారంటే నాకెంతో సంతోషం నాకు భగవంతుడు ఒక అవకాశాన్ని అనుగ్రహించాడు. డబ్బు సంపాదించే శక్తి నిచ్చాడు. దీనిని కొందరి పోషణకు వినియోగించగలుగుతున్నాననే తృప్తి వుంది ఇతరుల ప్రశంసలందుకోవడంలో, ప్రజల అభిమానాలను పొందగలిగానని గ్రహించడంలో ఆ ఆనందాన్ని పొందుతున్నాను, అయితే ఈ ఆనందం మరు గున వేదనలు, మందహాసాల మరుగున కన్నీటిధారలు వున్నాయన్న మాటను కూడా మరిచిపోను"

వ్యాసపీఠం

శ్రీహరిరావు కథలు

ఆదర్శ గ్రంథమండలివారి కథా వాహిని ఎనిమిదవ సంపుటాన్ని శ్రీ శ్రీహరిరావు కథలకు ప్రత్యేకించారు. 108 పేజీల ఈ పుస్తకంలో 11 కథ లున్నవి.

"అమె మాపులు" కురూపి అయిన శ్రీ పద్మజనయినాలు పతిని జయించుకొన్న గాథను వర్ణించింది. "ఎంత చోద్యం" ఈ కట్నాల కాలంలో వివేకోదయం కలగని సమాజంలో ఒక ప్రజాసేవకుడు అభ్యుదయవాదిని అయిన ఆయన కుమార్తె ఎదుర్కొన్న సమస్యలు వివరించింది. "పురుషులు బుద్ధులు ముడుచుకొన్న పిడికిళ్ళు" నే నిరాశావాదంతో అంతమౌతుంది. అనసూయమ్మ అసూయగాథ "అనసూయ" సీతాంతి అని ఊరిజనంచే హేళన చేయబడే రామారావు బి ఏ. అహంకారి అయిన తన భార్య సీతను సహన సద్భావాలతో ఆదర్శ మహిళను చేసినవైనం వివరించింది సంఘం పని తప్పు లెంచడమేకాని తప్పులు దిద్దడం కాదనే ఘటివిమర్శ రచనలో కన్పిస్తుంది. రోజుకి నూటొక్క సహాయాలు చేస్తే కాని నిద్రపట్టని నారయ్య జీవిత వివరణం "కర్మిష్ఠి" కథ. "నారయ్య రాజకీయవేత్త సంఘసేవకుడూ, ఎక్కా కాకపోవచ్చు కాని బాళ్ళవలె పొగడ్తలు, ప్రచారాలు లేకుండా పని చేసి ఫలితా అడ్డగించి పోయాడు." పాత్రలు సాధారణంగా మరచిపోలేని పాత్రలలో ఇది ఒకటి. నీతులు బోధించడమేకాక ఆచరించే ఒకానొక మధ్యతరగతి మనిషిని ఆర్థిక బాధలు ఒక్కొక్క సమయంలో ఎలా మెదలు విరిచివేస్తుందో "విరిగిన మనస్సు" చెబుతుంది. సాహితీపరులకు జనంలో కలకీర్తి, నిత్య జీవితంలో వారు ఎదుర్కొనే కఠిన సమస్యలు "కస్తూరివారు" రేఖామాత్రంగా వివరించారు.

ఇల్లరికపు అల్లుడు పాత కేడీ జైలుకు పోవాలని కావాలని ఎన్నో నేరాలు చేసినా పిచ్చివాడుగా లెక్కకట్టబడిన ఒకే పాత నేరస్థుడు ఏ సంబంధములేని ఒక బ్యాంకి దోపిడీ కేసులో ముద్దాయిగా పరిగణించబడిన గాథ "ఇల్లరికపు అల్లుడు"

ఓహెన్రీ కథకు ఇటువంటి నకళ్ళు 20 30 అయినా పాఠకులు ఈవరకే చదివి వుంటారు భార్యాభర్తలమధ్య పొరపులు తీతికమనే సూత్రాన్ని "లకులకు" లో కథకుడు జ్ఞాపకపరిచారు

అందరికీ మంచివాడై పోలీసులకూ,బ్యాంక్ డైరెక్టర్లకు చెడ్డవాడై చివరకు శ్రీ కృష్ణ జన్మస్థల సందర్శనం చేసుకొన్న గోపాలరావు గాథ "మంచివాడు" ఆదర్శాలను అంటి పెట్టుకొన్న ఒక మధ్య తరగతి మనిషి జీవితపు బాట జారుడునేలైై వాస్తవ జీవితంలో అమృతం బదులు హాలాహల మిచ్చినరీతి "జారుడునేల" లో వివరించబడింది.

ఈ కథలలో కొన్నింటిలో వస్తువయితే విశిష్టమైనదే కాని దాని చిత్రణలో కథకుడు ఎట్టి ప్రత్యేకతను చూపలేదు దాదాపు అన్ని కథలూ కేవలం వివరణలు గానే కన్పిస్తున్నవి.

ఈ సంపుటి వెల రూపాయి ప్రాప్తిస్థానం: ఆదర్శ గ్రంథమండలి విజయవాడ—2

"గర్భిణీ స్త్రీలకు కొన్ని సలహాలు"

డాక్టర్ జి. వెంకటస్వామిగారు (బి ఏ ఎమ్ ఎస్) విరచించిన "గర్భిణీస్త్రీలకు కొన్ని సలహాలు" అన్న 200 పేజీల గ్రంథం ప్రామాణికమైన వైద్యగ్రంథాలలో ఒకటిగా పేర్కొనవచ్చు. వెంకటస్వామిగారు ఒక ప్రసిద్ధ ప్రసూతి చికిత్సాలయంలో పనిచేసి గడించిన అనుభవాన్ని పురస్కరించుకొని మొదట తమిళంలో వ్రాసిన గ్రంథాన్ని ఇప్పుడు పళనియప్ప బ్రదర్స్ తెలుగులో ప్రచురించారు తమిళ గ్రంథం 1953 లో వైద్యగ్రంథాలలో ఉత్తమమయినదిగామద్రాసు ప్రభుత్వపు బహుమానం పొందింది.

తెలుగు గ్రంథంలో, గర్భధారణనాటినుంచి ప్రసవపర్యంతం కలిగే పరిణామాలు సచిత్రంగా వివరించబడినవి. గర్భిణీస్త్రీల సంరక్షణకు తీసుకోవలసిన అనేక జాగ్రత్తలు, చర్యలు, ఇంగ్లండులో గర్భిణుల సంరక్షణ విధానం తెల్పబడినవి. శిశువుల పోషణ గురించి, కుటుంబ నియంత్రణం గురించి కూడా అమూల్యమైన సలహాలు కలవు.

సులభశైలిలో, చక్కటి వివరణలతో ముద్రితమైన ఈ 200 పేజీల గ్రంథం ప్రతి యింటిని అలంకరించదగినది. గ్రంథం వెల 3-4-0. ప్రతులు పళనియప్ప బ్రదర్స్, చేపాక్, మద్రాసు-5 అన్న చిరునామా వద్ద లభించగలవు.

ఇండియాలో ప్రదర్శనకు చైనీస్ వస్తు సామగ్రి

('ఆంధ్రప్రభ' ప్రత్యేక ప్రతినిధి)

న్యూఢిల్లీ, ఆగస్టు 11—1955 లో ఇండియాలో జరగనున్న పారిశ్రామిక వస్తు ప్రదర్శనానికి చైనానుంచి 2,000 పారిశ్రామిక, వ్యవసాయోత్పత్తులు రాగలవని తెలుస్తున్నది.

ఈ వస్తు సామగ్రిని ఇండియా వాణిజ్య, పారిశ్రామిక సంఘాల ఫెడరేషన్ ఆహ్వానంపై చైనా సంఘం పంపుతున్నది.

యంత్రపు పనిముట్లు, సేద్యానికి ఉపయోగించే పరికరాలు, రసాయనిక పదార్థాలు, సిల్కులు, తివాచీలు, లక్క, దంతపు వస్తువులు, వైద్యోపకరణాలు,చమురులు,కొవ్వులు, మూలికలు మున్నగునవి వీటిలో వుండగలవట

(5 వ పేజీ తరువాయి)

ఐయిపోవడం. ప్రయాగసజ్జనుడు తనయందు చూపిన అవిశ్వాసం యివన్నీకలసి అతని మనస్సును కల్లోలపెడుతున్నాయి.

ఇంతలోనే ఒక మోటారుకారు లతనిదగ్గరకు వచ్చి నిలబడింది. ఆకారులోనుండి, అలహాబాద్ పోలీసు సూపర్నెంటెండెంటు మిస్టర్ నాట్ అనేవాడు దిగి తన రివాల్వరును ఆజాద్‌గుండెల కెదురుగా గురిపెట్టి చేతులు పైకెత్తు అన్నాడు. ఆజాద్‌కూడా అలాంటి సమయంకోసమే ఎదురుచూస్తున్నాడేమో, తోటాలతో నింపిన తన రివాల్వరు కూడా బయటకు తీసి మిస్టర్ నాట్ గుండెలోనికి గురిపెట్టి కాల్చాడు. రెండువైపుల నుండీ గుండు దూసుకుపోయాయి ఆజాద్‌కు కాలి తొడలోను, మిస్టర్ నాట్‌కు కుడిచేతిలోను గుండ్లు దిగబడినాయి. మిస్టర్‌నాట్ చేతిలోనుండి రివాల్వరు జారి క్రిందపడింది. ఆజాద్ కాలి తొడలోని ఎముక విరిగిపోయింది. ఆజాద్ ఒక చెట్టును ఆసరాచేసుకుని కూర్చున్నాడు పాపం నిలబడలేక

మిస్టర్ నాట్ ఆ దెబ్బతో పరుగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టుచాటున దాక్కున్నాడు. ఆజాద్ దెబ్బతిన్న సింహంలాగా నిప్పులు గ్రక్కుతున్నాడు. ఆజాద్ చేతిలోని రివాల్వరు, యింకా గుళ్ళు గ్రక్కుతూనే వుంది. ఆదెబ్బలకు ఆ చెట్టే లేకపోతే మిస్టర్ నాట్ తునాతునకలై పోయేవాడే. ఆజాద్ ఆ కోపంలో తన విరిగిపోయినకాలు మాట జ్ఞాపకంలేక వాణ్ణి కాలుద్దామని లేచి నిలబడ్డలేక క్రింద బడ్డాడు. లేకపోతే ఆజాద్ రివాల్వరుకు మిస్టర్ నాట్ బలిఅయ్యేవాడే.

ఆ రోజున పార్కు చుట్టూ బ్రహ్మాండమైన పోలీసు కావలా పెట్టింది ప్రభుత్వం. ఆజాద్ కూర్చున్న చెట్టుకు దగ్గరలోనే వున్న ఒక పొదలో విశ్వేశ్వర సింహుడు అనే పోలీసు ఇన్స్‌పెక్టరు దాక్కునివుండి ఆజాద్‌పైన ఒక రివాల్వరు గుండు వదిలాడు. ఆజాద్‌కు ఆదెబ్బ బాగాతగిలింది. అదిచూచి పిరికి పందలాగా చెట్టుచాటున దాక్కున్న మిస్టర్ నాట్ భలే మంచిపని చేశావని మెచ్చుకున్నాడు విశ్వేశ్వర సింహుని. ఆజాద్ పీపుకు ఆ దెబ్బ ఎప్పుడైతే తగిలిందో వెంటనే అటువైపుకు తిరిగి ఆ గుబురులోకి గురిపెట్టి కాల్చాడు. ఆ దెబ్బతో గుబురులో దాక్కున్న విశ్వేశ్వరసింహుడు కనీసం చిన్న కేకైనా వేయకుండా ప్రాణం వదిలాడు. ఇక ఆజాద్ దగ్గరకు వెళ్ళడానికిగానీ, రివాల్వరుతో కాల్చడానికి గానీ యెవ్వరికీ దమ్ములు లేకపోయినాయి.

ఆ సమయంలో ఆజాద్‌వెంటనున్న స్నేహితుడు ఆజాద్‌ను, అలాంటి విపత్కర పరిస్థితిలో, ఒంటరిగా వదలి పారిపోయినాడు.

ఆజాద్‌యొక్క రివాల్వరు ఇంకా గుండ్లను కక్కుతూనేవుంది. చుట్టూ బ్రిటీషు సైన్యం. మధ్య ఒక్కడే ఆజాద్. పద్మవ్యూహంలోని అభిమన్యుడులాగా వున్నాడు మన వీరుడు చంద్రశేఖర ఆజాద్. కూర్చునివుండి నాలుగు వైపులా త్రిప్పి కాల్చే రివాల్వరు దెబ్బలకు తట్టుకోలేక చెల్లాచెదరై పోతూవుంది బ్రిటీషు సైన్యం.

కాని సాయంకాలం సూర్యుడు అస్తమించకుండా యెంతసేపు వుంటాడు? ఆజాద్ దగ్గరనున్న రివాల్వరుగుండ్లు ఆఖరవుతున్నాయి. ఆయన ప్రతిజ్ఞ యేమిటంటే తను ప్రాణంతో వుండగా, బ్రిటీషు ప్రభుత్వానికి దొరకకూడదని. అందుచేత ఆఖరి గోలి తన గుండెలలోనే పేల్చుకుని మహావీరుడు ఆజాద్ ఆత్మ స్వాతంత్ర్యాన్ని పొందాడు.

ఆజాద్‌యొక్క రివాల్వరు శాంతిపడింది. ఆయన శరీరం భూమిమీద వాలిపోయింది.

చంద్రశేఖర ఆజాద్ తల్లి మొన్నటిదాకా బ్రతికే వున్నది. ఆమెయొక్క హీనదశనుగూర్చి మన ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూగారు కొంత ఆర్థికసహాయంకూడా చేశారు. ఏ వీర యువకుడు బ్రిటీషు ప్రభుత్వాన్ని మెప్పతిప్పలు పెట్టి మూడుచెరువులనీళ్ళు త్రాగించినాడో ఆ వీరునియొక్క తల్లికి ఆర్థికదుస్థితి పట్టిందంటే ఎంత బాధపడవలసిన విషయమో అర్థమవుతూవుంది.

ఆజాద్ యెటూ అమరజీవి అయినాడుగనుక వానిని గూర్చిన చింత మనకులేదు. అమరుడు ఏ దేశ స్వాతంత్ర్యంకోసం ప్రాణాలర్పించాడో ఆ దేశం నేడు స్వాతంత్ర్యాన్ని పొందింది. అందుచేత భరతీయులమైన మనం అమరజీవి అయిన ఆజాద్ ఎవని సోదరుడేనని తలచి పూజించవలసినవారం మనం పున్నది. అలాంటి వీరయువకులను ఎన్ని... సర్వదా... స్మరించుకొంటూ...

[మూలం: కాశీ ప్రసాద్ త్రిపాఠి]

చిత్రజగతి

బీనారాయ్, దేవ్ ఆనంద్, దిలీప్‌కుమార్, ఆగా, ప్రేమ్ హోలీపుడుతుంచి నటించిన ఫిల్మిస్తాన్ వారి "ఇన్సానియత్" హిందీ చిత్రం షూటింగ్ మహావేగంగా సాగుతూ వుంది. చిత్రం సెప్టెంబరులో విడుదల కాగలదని తెలుస్తూవుంది.

• • •

బొంబాయి సుశీల్ పిక్చర్స్‌వారు బినరాయ్ భరత్‌భూషణ్ లతో "మేరా సలాం" చిత్రం పూర్తిచేస్తున్నారు

• • •

బొంబాయి భాగ్యోదయ పిక్చర్స్ వారు నిరుపరాయ్, మనహర్ దేశాయి నటించగా యిన్నగుగారితో "నవరాత్రి" అనే చిత్రం నిర్మిస్తున్నారు.

• • •

ఏ. వి. ఎమ్ స్టుడియోస్‌లో నిర్మించబడుతున్న "హోరి-హోరి" హిందీ చిత్రానికి ఆంధ్ర ప్రముఖుడు శ్రీ వి. యస్. రెడ్డి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాదేశ్యాంఽర్, నర్గిస్ ప్రధాన భూమికలు నిర్వహిస్తున్నారు.

సర్దార్ కేశవరావు స్మారక కళాశాల

మధిరలో నెలకొల్పాలని విద్యామంత్రికి పురప్రముఖుల అభ్యర్థన

మధిర, ఆగస్టు 10—హైదరాబాద్ ప్రభుత విద్యా స్థానిక పరిపాలనల శాఖా మాత్యులు శ్రీ గోపాలరావు ఎక్బోటేగారి రాక సందర్భంగా మధిరలో కీర్తిశేషులైన శ్రీ జములాపురపు కేశవరావుగారి శిలావిగ్రహం వద్ద గొప్ప బహిరంగసభ జరిగింది సభకు జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుగారు అధ్యక్షత వహించారు.

స్థానిక పట్టణ తాలూకా కాంగ్రెసు సమితి వారు, మధిర వర్తక సంఘంవారు తమ తమ సన్మాన పత్రాలలో పట్టణ పారిశుద్ధ్యం, రోడ్లు, మెట్రిక్యులేషన్ పరీక్ష కేంద్రం మధిరలో పెట్టుట,కళాశాల స్థాపనను గురించి విజ్ఞప్తులు చేశారు.

శ్రీ మిరియాల నారాయణగుప్త, మరి కొందరు స్థానిక కాంగ్రెసువాదులు తమ తమ ఉపన్యాసాలలో మధిరలో కళాశాలలను స్థాపించే అవశ్యకతను గురించి, దానికి ఒక లక్ష రూపాయల నిధిని తాలూకా సమర్పించగలదని, కళాశాలం కీర్తిశేషులైన జములాపురపు కేశవరావుగారి స్మారక చిహ్నంగా స్థాపించవలసిందని సూచించారు పాఠశాలలో ఉపాధ్యాయుల డిప్రెషన్ పద్ధతిని రూపుమాపవలసినదిగా, ఉపాధ్యాయులలో భార్యాభర్తలు ప్రభుత్వశాఖలలో పనిచేస్తున్నట్లయితే ఒకే గ్రామంలో నుంచవలెనని, పాఠశాలలో సంగీత కళలను ప్రవేశపెట్టవలెనని అభ్యర్థించారు.

తదుపరి శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుగారు మంత్రిని సభికులకు పరిచయం చేశారు

మంత్రి తమ ఉపన్యాసంలో హైదరాబాద్ రాష్ట్రం స్వాతంత్ర్యం పొందినప్పటినుంచి, ప్రభుత్వం సాధించిన విషయాలు వివరించారు.

కొత్తదరఖాస్తు ప్రారంభోత్సవం

మధిర జాపూజీ హరిజనవసతి గృహంలో హైదరాబాద్ విద్యాశాఖామంత్రి శ్రీ గోపాలరావు ఎక్బోటేగారు కొత్త దరఖాస్తు ప్రారంభోత్సవం చేశారు ఈ వసతి గృహంలో దాదాపు 60 మంది విద్యార్థులు కలరు. ఇది కేవలము గాంధిగారు ఉపదేశించిన సూత్రము లకు అనుగుణంగా నడుపబడుతున్నది.

మంత్రి యీ వసతి గృహమును చూచి చాలా ఆనందభరితులైనారు. ఈ వసతిగృహం నిర్వహిస్తున్న శ్రీ ప్రతాపరెడ్డిగారిని మిగుల కొనియాడారు.

సబర్బన్ రైళ్లలో జనసమ్మర్దం

త్వరలోనే విచారణా సంఘం నియామకం

న్యూఢిల్లీ, ఆగస్టు 12—బొంబాయి, మద్రాసు, కలకత్తా పట్టణాలలోని సబర్బన్ రైల్వే సర్వీసులలో ఆఫీసు వేళలలో జనసమ్మర్దం ఎక్కువగావుండే విషయమై విచారించడానికి త్వరలో అయిన రైల్వే అధికారులతో ఒక కమిటీ నియమించబడగలదని నేడు లోక్ సభలో డిప్యూటీ రైల్వే శాఖ మంత్రి అలగేశన్ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఈ కమిటీలోవుండగల సభ్యులపేర్లుకూడా త్వరలోనే ప్రకటించబడగలవన్నారు.

కడప జిల్లాలో విద్యుచ్ఛక్తి సప్లయి

కర్నూలు, ఆగస్టు 12—కడప జిల్లాలో 3-80 లక్షల ఖర్చుతో ఆరుగ్రామాలకు విద్యుచ్ఛక్తి సప్లయి పథకాన్ని ఆంధ్రప్రభుత్వం మంజూరు చేసినట్లు నేడొక పత్రికా ప్రకటన జరిగింది.



ఎట్లు పోవలెనో తెలిసికొన గోరుచున్నారా?
అలాగైతే క్రింది అడ్రెసుకు వ్రాయుము:
జీవిత్ ప్రకాశ్ బడి
రామాయపట్టణము, నెల్లూరు జిల్లా

నమ్మకమైన
నీలగిరి
తైలం


కేమిల్ బ్రాండ్
మీరు నమ్మకమైన నీలగిరి తైలం కావాలంటే
ఒంటె మార్కు వాడండి
అధికశక్తి లేనిది ఒంటె మార్కు హిందూదేశమంతటా దొరకును
పీటో కంపెనీ 16 జోన్సుస్ట్రీటు మద్రాసు 1.

విప్లవవీరుడు చంద్రశేఖర్ ఆజాద్

1921 నాటి ఆందోళన సంగతి. బెనారస్ నగరపు సంస్కృత పాఠ విద్యార్థులందరూ పాఠశాలకు వెళ్లకుండా చేశారు. విద్యార్థులంతా, ఎర్ర బుట్టలు ... ఎర్ర బుట్టలు ధరించాలని అంటూ ... పోలీసు ఇన్‌స్పెక్టరు అది విద్యార్థుల నందరినీ పట్టుకుని అరెస్టు ని హుకుం జారీ చేశాడు పోలీసులకు.

ఇన్‌స్పెక్టరు నోటి నుండి యీ మాట బయటకు రాకముందే ఒక మంచి సంవత్సర కమని కొట్టుకుంది తలకు. ఆ కొట్టిన ని చూశాడు పోలీసు. అంతా ఆ పిల్లవాని వెదికారు. కాని దొరకలేదు. ఆ పిల్లవాణ్ణే చిన పోలీసు, యిన్‌స్పెక్టరుతో ఒయ్యో! ఆ ఈ మన వైజనాథ్ మహారాజ గారి అబ్బాయి మనవి చేసుకున్నాడు. సరే సాయంకాలం యింటికే వెళ్లి పట్టుకుందాం మన్నాడు పెక్టరు.

యంత్రం కాగానే యిద్దరు పోలీసులతో వాని ఇంటికొచ్చాడు యిన్‌స్పెక్టరు. అతని కొంత మంది విప్లవ వీరుల చిత్రపటాలు వ్రేలాడుతున్నాయి. ఒక మూల కసరత్ సామాను పెట్టి వున్నది. వచ్చిన యిన్‌స్పె ఆ బాలుడు చూచి ఒక చిన్న నవ్వు ఆ నవ్వులోని వ్యంగ్యాన్ని సహించలేక డు ఆ యిన్‌స్పెక్టరు. కోపంవచ్చి యిన్‌స్పె నిన్ను అరెస్టు చేస్తున్నా నన్నాడు మహా.

దా పిల్లవాడు ప్రశాంతంగా ఆహో గొప్ప పని అన్నాడు. ఆ మాటకు యిన్‌స్పె ఆశ్చర్యపోయి ఆ పిల్లవాని చేతులకు బేడీలు డులో ఎక్కించుకొని కొతవాలీ అనే గ్రామం వ్వి అక్కడ జైలులో వుంచాడు. అపరిమిత శిరోజాలవి.అందుచేత పిల్లవాడైనఆజాద్‌కు సరిపడ ఏమీ గుడ్డలు వుంచకుండా ఊడదీ ఒక చిన్న గోచీమాత్రం పెట్టించి ఆ రాత్రి జైలులో అట్టేపెట్టాడు యిన్‌స్పెక్టరు. పాపం, చలి తట్టుకోలేక క్షమార్పణ కోరుకుంటాడు అనుకున్నాడు. అర్ధరాత్రి దాటాక యిన్‌స్పె జైలు కాపరిని తీసుకొని పిల్లవాని పరిస్థితి

చంద్రశేఖర్ ఆజాద్

వున్నదో చూదామని వచ్చాడు. చూస్తే ముంది. ఆ చలిలో ఒళ్లంతా చెమటలుపోసే గా దండేలు బస్కీలు తీస్తున్నాడు ఆ జైలు లోపే. యిన్‌స్పెక్టరు వూహించిందంతా వ్యర్థ ంది. సరే రేపు ప్రొద్దున వీణ్ణి కాశీ సెంట్రల్ లుకు తీసుకొని వెళ్లి మేజిస్ట్రేటుగారి దగ్గర హాజరు పెట్టండని వెళ్లిపోయినాడు.

ఆ రోజుల్లో ఖరేఘాట్ అనే పేరుగల పారసీ ను కాశీలో మేజిస్ట్రేటుగా వుంటున్నాడు. రకమైన విప్లవకారుల కేసులన్నీ విచారణ రిపేది అతనే. కొతవాలీ నుండి ఆజాద్‌ను సెంట్రల్ జైలు తీసుకొచ్చి మాజిస్ట్రేటుగారి ర హాజరు పెట్టారు.

మేజిస్ట్రేటు:— నీ పేరేమిటి?
బాలుడు:— ఆజాద్ (అంటే స్వతంత్రం)
మేజిస్ట్రేటు:— సరిగ్గా చెప్పవోయ్.
బాలు:— ఇంకెలా చెప్పాలి?
మా. స్టేటు:— అయితే నీ తండ్రి పేరు?
బాలు:— స్వాతంత్ర్యం.
మాజిస్ట్రేటు:— బలే అసాధ్యుడులాగున్నావే. నివాస స్థలమెక్కడ?
బాలుడు:— భారతదేశంలో.

అది విని మేజిస్ట్రేటు కోపంతో తన సీటు మీంచి లేస్తూ యితనికి 15 కొరడా దెబ్బలు శిక్ష అని వెళ్లిపోయినాడు. అప్పుడు సెంట్రల్ జైలులో గండా సింహుడు అనేవాడు జైలరుగావుంటున్నాడు. గండాసింహు డింటే పెద్ద పెద్ద బందిపోటు దొంగలుకూడ గడగడ లాడుతారు. పిల్లవాడైన మన ఆజాద్‌ను గండాసింహుడు - పెడరెక్కలు విరిచి స్తంభానికి కట్టించాడు.

ఆజాద్ వయస్సు అప్పుడు సుమారు 14, 15 సంవత్సరాలు వుంటుంది. గండాసింహుడు కొరడా తీసుకొని కొడుతుంటే, దెబ్బ దెబ్బకూ మహాత్మా గాంధీకీ జై. మహాత్మా గాంధీకీ జై అని కేకలు వేస్తున్నాడు ఆజాద్. ఎన్ని దెబ్బలు కొట్టినా అదేమాట. ఒళ్లంతా బొబ్బలుపొక్కింది. రక్తధారలు కట్టి ప్రవహిస్తోంది గాయాలనుండి.

జైలునుండి ఆజాద్‌నువిడుదల చెయ్యగానేఆయనకుస్వాగతమివ్వడానికిజ్ఞానవాపీలోఒకసభయేర్పాటు చేయబడింది. ఆజాద్‌ను చూచుటకు జనం మహా ప్రవాహంలాగా వస్తున్నారు. కాని అందరికీ

శ్రీ
పి. నాగేశ్వరరావు

ఆజాద్ దర్శనం అందడములేదు. అందుచేత ఎత్తయినబల్ల వేసి దానిపై ఆజాద్‌ను నిలువబెట్టారు. మెడలో వేసిన పూల దండలతో ఆజాద్ సాంతం మునిగిపోయినాడు.

ఆటుతరువాత కొంతకాలం అటూ యిటూ తిరిగి మరలా విద్యా పీఠంలో చేరాడు ఆజాద్. అతని సమయమంతా సంస్కృతం చదవడంలోనే గడచిపోయింది. ఆజాద్‌కు చదువు, సంధ్యలంటే అంత యిష్టం వుండేది కాదు. ఆ సమయంలోనే బెంగాల్‌నుండి కొంతమంది నవ యువకులు ఉత్తర ప్రాంతంలో మంచి మంచి యువకులను వాళ్ల ప్రజా తాంత్రిక దళంలోకి ప్రోగు చేసుకుంటూ వచ్చారు. ఆ సంఘ సభ్యులలో మన ఆజాద్‌కు పరిచయం కలిగింది. యింకేం కావాలి? వాళ్లకు మహా సంతోషంగా వాళ్ల సంఘంలో చేర్చుకున్నారు ఆజాద్‌ను. ఆజాద్‌కు పుస్తక పఠనం అంటే యిష్టం వుండేది కాదు. కాని పట్టు పట్టి చదివాడంటే యిహ దాన్ని జన్మలో మరచిపోడు. పుస్తకం సాంతం చదవడమంటూ జరగడం చాలా అరుదు.

యిక సంఘంలో చేరాక ఆజాద్ చదువుకు స్వస్తి చెప్పాడు. అతని సమయమంతా దేశ సేవకే వినియోగించదలచాడు. ఆజాద్ శరీరం కసరత్ చేసిన దగుటచేత బాగా లావుగానూ అందంగానూ వుండేది. అతనుచిన్నతనంలోనే స్వగ్రామాన్నివదిలాడు. అందుచేత కష్టములంటే లెక్కే లేదు. యెంత పెద్ద కష్టాన్నైనాసరే యెదుర్కొనటానికి తయార్. ఆజాద్‌కు బెనారస్‌లోని విప్లవకారులంతా కొద్దికాలంలోనే పరిచయులైనారు. బెనారస్‌లో మంచి మంచి విప్లవకారులు ఉన్నారు.

సంఘంలో అందరికన్నా కష్టంచేసేది ఆజాదే. బీహారులోని జోగేంద్ర శుక్ల, బెనారస్‌లోని స్వామి గోవింద ప్రకాశ్, ఆజాద్‌వల్ల దళంలో చేరినవాళ్ళే. ఆరోజులలో బెనారస్ కేంద్రంలోని శ్రీ రాజేంద్ర లాహిరీ, శ్రీ రవీంద్ర మోహన్‌కర్, శ్రీ బక్షీ, శ్రీ కుందనలాల్ మొదలైన విప్లవ వీరులుండే వారు. అలాంటి మహా వీరులతో కలిసి పనిచేసిన ఆజాద్ గొప్పవాడైనాడంటే ఎందుకు కాదు? వీర స్వభావాలు కల యువకునికి వీరులైన స్నేహితులు దొరికారు.ఇంకేముంది. అగ్నికి వాయువు తోడైంది.

బుందేల్‌ఖండ్ ప్రాంతంలో పిల్లలకు చిన్నతనంలో సింహం మాంసం తినిపిస్తారట. ఎందుకంటే సింహంలాగ వీరులవుతారని వారి వుద్దేశ్యం. అలా తినిపించినందువల్ల యెవరైనా వీరులైనారా అంటే, దానికి సమాధానం మన ఆజాదే. ఆజాద్ అంటుండేవాడట. నేను చిన్నతనంలో సింహం మాంసం తిన్నానని. ఇంకొక విషయం ఏమిటంటే యీ సంస్కృతం చదువుకునే విద్యార్థులు పట్టి పిరికిపందలని, చవటలనీ ఒక వాడుక వుండేది. కాని చంద్రశేఖర ఆజాద్ జీవితం చదివిన వాళ్ళు మాత్రం పైమాటలు అనలేరు. ఆజాద్ కూడా సంస్కృత విద్యార్థే.

ఆజాద్ ప్రజా తాంత్రికదళం తరపున పని చేయుటకు జిల్లాలకుజిల్లాలు దాటి వెళుతున్నాడు. ఆజాద్ గనక తోడు వుంటే సంఘ సభ్యులు ఎంత పనైనా చేసేస్తారు భయం లేకుండా.

ఒకసారి షాజహాన్ పురం వెళ్లింది యీ దళం. కాని వుండడానికి ఎక్కడా ఎవ్వరూ యిల్లు యివ్వ

సర్దార్ భగత్ సింగ్

లేదు. ఆరా తీసినమీదట ఆవూళ్లోనే ఒక నవాబు గారి బంగళా వుందనీ, అందులో నవాబుగారి నౌకర్లుతప్ప ఇంకెవరూ లేరనీ, ఆ నౌకర్లుకూడా అంతా క్రొత్తవారగుటచే నవాబుగారి బంధువులను ఎవరినీ ఎరుగరనీ తెలిసింది. సరే యెలాగైనా సరే ఆ బంగళాలోనే మకాం వెయ్యాలని నిర్ణయించుకున్నారు. సంఘ సభ్యులలో ఒకడు నవాబుగారి అల్లుడు లాగా వేషం వేసుకున్నాడు. మిగతా వాళ్లంతా ఆయన నౌకర్లే.

అప్పటిదాకా పక్కచుట్టులో వున్న రివాల్వరులన్నీ బయటకు తీయబడ్డాయి. యింకేం నవాబుగారి అల్లుడు గారు బయలుదేరారు నౌకర్లతో సహా. యీ విషయం తెలిసి నవాబుగారి నౌకర్లు నవాబుగారి అల్లుడుగారు సపరివారంగా వస్తున్నారన్న సంతోషంతో ఏ లోటూ జరగకుండా అన్ని యేర్పాట్లూ చేసిపెట్టారు. ఆ రాత్రే ఆజాద్‌కూ యింకొక దళ సభ్యునకూ యేదో మాటా మాటా వచ్చి పెద్ద తగాదాలోకి దిగింది వ్యవహారం. యిద్దరి దగ్గరగా గుళ్లు నింపిన రివాల్వర్లున్నాయి. అది చూచి దళ నాయకుడు భయపడి రివాల్వరులు లాక్కున్నాడు. లేకపోతే ఏమయ్యేదో వ్యవహారం. ఎలాగైతేనేం ఆ తెల్లవారి సకుశలంగా బయలుదేరింది దళం.

ఆజాద్ మహంతు

ఈ ప్రజాతాంత్రికదళంలో పనులు జరగాలంటే రూపాయలు కావలసి వచ్చాయి. లేకపోతే పని జరిగేలాగ లేదు. ఎన్నో విధాల ఆలోచించారు ధనం ఎలా లభిస్తుందా అని. చివరకు బందిపోటు వల్ల ధనం సంపాదించవచ్చని నిర్ణయించారు. ఆవిధంగా ఆలోచించి రాత్రిళ్లు బయలుదేరి బందిపోటు జరిపి ధనంతో సహా రెండవకంటికి తెలియకుండా వచ్చేవాళ్లు. యీబందిపోటునాయెలాంటి వారియిండ్లకయ్యా వేసేది అంటేఎవరు బ్రిటిషు సర్కారుకు పరమ భక్తులో వారిండ్లకు. యీ విధంగా ఎన్నాళ్లని గడుపుతారు. కనుక యిది గాదు యింకొక ప్లాను తయారుచేయాలనుకున్నారు. ఎలా ఆలోచించారో మరి, హిందూ దేశంలో మహంతు అనే ఆయన దగ్గర చాలా ధనం వున్నదనీ, ఆయనకు పిల్లలు లేరనీ, వారసులు లేరనీ తెలుసుకున్నారు. యింకేముంది వేశారు ప్లాను. మనలో ఎవరైనా సరే మహంతుగారి శిష్యుడుగా తయారు కావాలనుకున్నారు. అలాగనక తయారైతే మన పని తేలికగా అవుతుంది అనుకున్నారు. దళ సభ్యుడైన శ్రీ స్వామి గోవింద ప్రకాశ్ మన ఆజాద్‌ను మహంతుగారి శిష్యుడుగా తయారు చేశారు. మొదట ఆజాద్ ఒప్పుకోవ లేదు. వాళ్లంతా ఒప్పించినమీదట ఒప్పుకొనక తప్పిందికాదు ఆజాద్‌కు.

దళ నాయకుడు శ్రీ స్వామీ గోవింద ప్రకాశ్ యేర్పాట్లన్నీ చక్కగా చేశాడు. ఆజాద్ కాషాయ వస్త్రాలను ధరించి మెడలో రుద్రాక్షలు వేసుకొని మహంతు గారి శిష్యరికాన్ని స్వీకరించాడు. యిప్పుడు వచ్చిన యిబ్బంది ఏమిటయ్యా అంటే రోజూ గురుముఖి అనే గ్రంథాన్ని చదివి మహంతుగారికి వినిపించడం. జయజీ అనే గ్రంథాన్ని కంఠస్థం చేయటం. యిక ఆజాద్‌కు రివాల్వర్ పేల్చాలంటే వీలు దొరకడం లేదు. బాంబులు తయారు చేయవలసిన అతని చేతులు మహంతుగారి పూజా సామగ్రిపళ్లాలు తోముతున్నాయి. మహంతుగారి దగ్గర నుండి ఒక కాగితం కలం దొంగిలించి ఆజాద్ శ్రీ స్వామి గోవిందప్రకాశ్‌కు ఒక లేఖ వ్రాశాడు. ఏమనీ అంటే? నాకు యిక్కడ వుండుట బొత్తిగా మనస్కరించుట లేదు. కనుక నీవు మన మిత్రుడైన మన్మథనాథ్‌ను తీసుకొని అర్జంటుగా రావలయును అని.

ఆజాద్ ఉత్తరం దళ సభ్యులందరకు దిగులు కలిగించింది. ఎందుకంటే, యెలా వెళ్లాలి అని. బయట అడుగుబెడితే బ్రిటీషు ప్రభుత్వం అరెస్టు చేస్తుంది. అందుచేత స్వామీ గోవింద ప్రకాశ్ ఒక సన్యాసి వేషం వేసుకొని మన్మథ నాథుని అతని శిష్యునిగా తయారు చేశాడు.ఇద్దరూ బయలుదేరి, గాజీపురం చేరారు. మహంతుగారు గోవిందప్రకాశ్‌ను చూసి, ఎవరో సాధు అనుకొని చాలా మర్యాదలు చేసి కూర్చోబెట్టాడు. మన్మథనాథుణ్ణి మహంతుగారికి చూపి స్వామీ! వీడు నా శిష్యుడు అని చెప్పి ఆయన కాళ్లపై పడమని మన్మథనాథునకు సైగ చేశాడు. మన్మథనాథుడు తనలో నా జీవితంలో నేనెవరికీ నమస్కరించి కూడా యెరుగనే, యీ వెధవ కాళ్లమీద పడాల్సి వచ్చిందేమా అని ఆలోచించి తప్పనిసరై కాళ్లకు నమస్కరించాడు. ఆ చోటును చూడగానే వాళ్లకు చాలా ఆశ్చర్యం వేసింది. యెందుకంటే అక్కడ గనుక అయితే రివాల్వర్లు పేల్చడానికి గాని బాంబు తయారుచేయుటకుగాని ఖాళీ వీలుగా వుంటుంది. యీ ముసలి ముండా కొడుకు ఛ

పాడు వద్ద దేవాలయంలోనో వుండక యిలాంటి కోటలో వున్నాడేమో అని విచారించారు. యెంత సేపు కూర్చున్నా ఆజాద్ కనుపించలేదు. అందుచేత యిక యిలా లాభం లేదని గోవింద ప్రకాశ్ మహంతుతో స్వామీ! మహంతుగారూ! మీ మఠం ఒకసారి చూడవలయునని కోరికగా వున్నది అని అడిగాడు. సరేనని సంతోషంతో అనుజ్ఞనిచ్చారు మహంతు. మఠంఅంతా తిరిగి చూస్తూ వుండగా ఆజాద్‌కూడా వచ్చాడు అక్కడకు. మఠంలో అటూయిటూ మహంతుగారి మనుష్యులున్నారు. అందుకని ఒకరికొకరు మాట్లాడుకోలేకపోయినారు. మహంతుగారి మనుష్యులకు అనుమానం తగలకుండా వుండుటకై సాధువేషంలో వున్నస్నేహితులిద్దరూఆజాద్‌కాళ్లకు మ్రొక్కారు. తరువాత ఆజాద్‌ముఖం దుఃఖంతో నిండివుండడం చూచాడు గోవింద ప్రకాశ్.

సమయం కనిపెట్టి ఆజాద్ గోవింద ప్రకాశ్‌తో నేను యిక్కడ వుండలేను బాబూ యీ మహంతుగాడు మనం చచ్చినాకైనా చస్తాడో చావడో అనుమానంగానే వుంది. వచ్చిన దగ్గర నుండీ ఆ గురు ముఖి అనే గ్రంథం చదివీ చదివీ నా కళ్లూ, కంఠం రెండూ పోతున్నాయి. దండేలు బస్కీలు తీయడం ఆగిపోయిందా? రివాల్వరు పేల్చి ఎన్నాళ్లయిందో. సంస్కృతం చదివే

ఖర్మం తప్పిందిగదా అని సంతోషిస్తే విద్యా పీఠంలో చేరే ఖర్మం పట్టింది. సరే అదీ తప్పిందని సంతోషిస్తే యీ గురుముఖి అనే ఖర్మం పట్టింది. యిహ నేను యీ యాతన పడలేను బాబూ. నేనూ మీతోపాటే బెనారస్ వచ్చేస్తా నన్నాడు.

ఏదో విధంగా బ్రతిమిలాడి ఆజాద్‌ను ఒప్పించి గోవింద ప్రకాశ్ మన్మథ నాథులిరువురూ సాయంత్రం బండికి బెనారస్ చేరారు. అక్కడ చేరినాక అంతా కలసి యిక ఆజాద్ మాత్రం అక్కడ వుండేలాగా లేదు. మహంతు మఠం వదిలే ముందు మనకు తెలియజేసి వదులుతాడు అని మాత్రం అనుకున్నారు.

ఒకనాడు అకస్మాత్తుగా ఆజాద్ బెనారస్ వచ్చేశాడు. అందిరికీ ఆశ్చర్యం వేసింది. యిక అక్కడి విషయాలు ఆజాద్ చెబుతూ వుంటే వాళ్లంతా పొట్టలు చెక్కలయ్యేలాగ నవ్వుకున్నారు. యిహ మహంతు ఆశ పూర్తిగా వదిలివేసుకున్నారు. వారంతా.

మహంతుగారి మఠం వదిలి ఆజాద్ బెనారస్ వచ్చాక ప్రజాతాంత్రిక దళంలో నిర్భీతిగా పని జేయసాగాడు. అప్పటికి ఆజాద్ వయస్సు సుమారు 19 లేక 20 ఏళ్లు వుంటుంది.

కాకోరీ రైలు దోపిడి

1925 ఆగస్టు 9 న కాకోరీ దగ్గర రైలు బండిని ఆపి సర్కారు ఖజానా అంతా దోచుకో బడ్డది. యీ పనిలో మన చంద్రశేఖర ఆజాద్ స్థానం పూర్తిగా ఉన్నది. ఆజాద్ దళం చాలాసేపు యోచించి చివరకు రైలు బండిని ఆపి దోపిడీ చేసే నేనని యీ బ్రిటీషు ప్రభుత్వం మెలుకోదని తలచారు. మరి యీ పని చేయడమంటే సామాన్యమా? చాలా మంది మనుష్యుల సహాయం కావాలి. అంతా నమ్మకమైన వాళ్ళుగా వుండాలి. అందుచేత, కొన్ని కొన్ని విప్లవ కేంద్రాలకు రహస్యంగా కబురులు పంపి కొంత మంది విప్లవ వీరులను రప్పించారు. విప్లవ నాయకులంతా వచ్చారు. పని ప్రారంభించ దలుచుకున్నారు. ఇంకేం! బయలుదేరింది రహస్యంగా దళం. కాకోరీ స్టేషన్‌కు దిగువనున్న స్టేషన్‌కు ఒక విప్లవ వీరుడు వెళ్ళి రైలు ఎక్కాడు. కాకోరీ స్టేషన్ దగ్గరకు వస్తుండగా గొలుసులాగి బండి ఆపాడు. ఆ సమీపంలోనే దాగివున్న విప్లవ వీరులంతా బిలబిల పెట్టెలోనూ యెక్కి ప్రయాణీకుల కందరికీ, మీకేమీ భయం లేదు గాభరా పడకుండా, దూకకుండా కూర్చోండి, అని ముందుగానే చెప్పారు. తుపాకులు పట్టుకున్న పోలీసులు 6 గురు ఖజానా పెట్టెదగ్గర కాపలా వున్నారు రైలు బండిలోనే. ఆ ఆరుగురు పోలీసులనూ రివాల్వరులతో కాల్చి తుపాకులు గాజేశారు. ఖజానా పెట్టె పగుల గొట్టి ధనం కాస్తా గాజేశారు. ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయినారు. అంతా నిమిషాల మీద జరిగి పోయింది. యింత పెద్ద బంది పోటులోనూ కేవలం ఒక్క మనిషి మాత్రం ప్రాణం పోగొట్టుకున్నాడు. అదీ అతని తెలివి తక్కువ వల్లనే. యెంత మంది చెప్పినా వినకుండా గాభరాపడి రైలులోనుండి దూకి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. యీ బందిపోటు జరిగిన రెండవ రోజునుండి అరెస్టులు ప్రారంభమైనాయి. చంద్రశేఖర ఆజాద్‌ను కొందరు బెనారస్ వదలి పారిపొమ్మని సలహానిచ్చారు. ఇంకేముంది పెట్టె పారిపోయింది. యెవరికీ దొరకలేదు ఆజాద్.

1925 సెప్టెంబరు 26 కు బెనారస్‌లో చాలా అరెస్టులు జరిగాయి. ఆజాద్ అనలే అంతు దొరక లేదు. అతనే కాక యింకా యిద్దరు దళ సభ్యులు కూడా పారిపోయారు. యీ అరెస్టులు జరిగాక ఒక పిరికివెధవ దళానికి నాయకత్వం వహించాడు. అందు చేత అతను యీ అరెస్టులు జరిగే సమయంలో మనం ఏమి చేయరాదని చేతులు ముడుచుకొని కూర్చున్నాడు.

కేసు అఖరైంది. యేపాపమూయెరుగని అమాయక ప్రజలను వురిస్తంభాల కెక్కించింది బ్రిటీషు ప్రభుత్వం. అప్పీలు చేసుకునే ఛాన్సు కూడా అయిపోయింది. కాని సంఘ నాయకుడు మాత్రం పని ప్రారంభించ లేదు.

ఈ సమయంలోనే మన ఆజాద్‌కు భగవత్ సింగ్‌తో పరిచయమైంది. భగవత్‌సింగ్ యీ దళానికి పాత సభ్యుడే. కాకోరీ కేసులో వున్న కుందనలాల్ అనే సభ్యుడు కూడా బ్రతికే వున్నాడు. ఆయనకూడా వచ్చి కలిశాడు సంఘంలో. పాతవారంతా తొలిగించబడ్డారు. క్రొత్తవారు పనులు ప్రారంభించారు. ఆయుధాలు ప్రోగు చేయబడ్డాయి. ధనం కోసం బందిపోట్లు జరుగుతూనే వున్నాయి. ఆజాద్ భగత్సింహులు వెనక వుండి మిగతా వాళ్లను ముందుకు నెట్టే రకం కాదు. బందిపోటు జరిగిందంటే ఆజాద్ భగవత్ సింహులే ముందుండేది.

ఒకసారి ఒక విషయం జరిగింది. ఏమిటంటే? ఒక గ్రామస్థుని మాటలు విని ఒక యింటికి కన్నంవేశారు ఆజాద్ దళం వారు. యీ బందిపోటు జరగడానికి ఆ చెప్పిన మనిషి యొక్క స్వార్థమే ముఖ్య కారణం. అసలు విషయం యేమిటంటే, ఆ యింటిలో ఒక చక్కని స్త్రీ వున్నది. ఆ స్త్రీతో యీ వ్యక్తికి వ్యభిచరించాలని చాలా కాలం నుండి కోరిక వున్నది. కాని వీలు దొరకడం లేదు. అందుచేత యిహ యీ ప్లాను వేశాడు. వీళ్ళచేత ఆ స్త్రీ యింటికి కన్నం వేయించితే, తను కూడా వాళ్లతో పాటే లోపలకు పోవచ్చునని తన పని సానుకూల మవుతుందని తలచాడు పాపం. సరే బందిపోటు సమయంలో ఆ గ్రామస్థుడు కూడా వెంబడే వున్నాడు. వీళ్ళ పని వీళ్ళు చేస్తుంటే వాడు పోయి ఆ స్త్రీతో సరసాలాడడం సాగించాడు. ఆ స్త్రీ యెంత మాత్రం యిష్టం లేకుండా తిరస్కరించి పోట్లాడుతూ వుంది. వీడు బలవంతంచేస్తున్నాడు. ఆజాద్ ప్రక్కనుండి యిది అంతా గమనిస్తూనే వున్నాడు. వాడి వెధవ బుద్ధి గ్రహించాడు. అసలు విషయం అంతా అర్థం చేసుకుని వెంటనే చేతిలోని రివాల్వరుతో ఒక్కగుండుతో వాణ్ణియమలోకాని కంపాడు. తరువాత అంతా కలిసి బందిపోటు ఆపుచేసి ఆమె కాళ్ళపై బడి క్షమాపణ కోరుకుని ఆమె ధనం ఆమెకు అప్పజెప్పి మరీ వెళ్ళారు. ఈ సంఘటన వలన ఆజాద్‌కు స్త్రీలంటే యెంత పూజ్య భావం వున్నదో, యెంత మాతృ భావం వున్నదో విశదమవుతుంది.

ఆజాద్ విలాస ప్రియుడూ, భోజనప్రియుడూ కాదు. ఎంత సేపటికీ బస్కీలుతీయడం, కసరత్తు చేయడం అంటే మహాసరదా. అనే అతనికి కావలసిన; ప్రియమైనవీను. కొంత కాలానికి ఆజాద్ సంఘనాయకుడయ్యాడు. సంఘనాయకుడు రాగానే అతనికి అంగ రక్షకుడు కూడా యెల్లప్పుడూ తోటాలతో నింపిన రివాల్వరుతో ఒక వ్యక్తి కాపలా వుండేవాడు. ఆజాద్‌కు, సాహసంలో మంచినమ్మకం వున్నది. అందుచేతనే ఎంత పనియైనా అతి సాహసంతో చేసి జయం పొందుతాడు.

పోలీసును మోసగించడం

ఒకసారి ఆజాద్ తన సహచరునితో సాయంత్రం అల్‌ఫ్రెడ్ పార్కులో కూర్చుని వున్నాడు. ఇంతలోనే పార్కు చుట్టూ పోలీసు కాపలా కాశారు. ఆజాద్‌ను పట్టుకొనడానికి. ఆ విషయం తెలిసిన ఆజాద్ స్నేహితుడు ఆజాద్‌కు చెప్పాడు. అది విని ఆజాద్ మరేం ఫర్వా లేదు. రాత్రికి నాకొరకు కావలసినంత చీకటి వున్నది అన్నాడు. ప్రొద్దు కూకుతూ కూకుతూ వున్నది. ఇంతలోనే ఒక సిక్కు సైనికుడూ ఒక సిక్కు శేర్వాణీ గడ్డాలూ మీసాలూ కల ఒక సాధువు పార్కునుండి బయటకు వెళ్ళిపోయినాడు. పాపం పోలీసులుతెల్లవార్లూ కాపలా కాసీ, కాసీ వెళ్ళిపోయినారు. అయినప్పటికీ ప్రభుత్వం అశ్రద్ధ చేయకుండా, పార్కులోనుండి వెళ్ళి పోయినవాడు తప్పకుండా రైలు ఎక్కుతాడు గనుక త్వరగా వెళ్ళిస్టేషన్ చుట్టూ కాపలా కాయండి అని పోలీసులను నియమించింది. సరే ఆ రెండవరాత్రి స్టేషన్ చుట్టూ కాపలా కాశారు.

తెల్లవారుతూ, తెల్లవారుతూ వుంది. ఒక అడుక్కుతినే బీదయువకుడు ఒక పోలీసు దగ్గరకు వచ్చి, బాబూ! టికెట్ యిచ్చేది యెక్కడ స్వామీ? అని అడిగాడు. పోలీసు టిక్కట్టు యిచ్చే వైపుకు వ్రేలు చూపి అటువెళ్ళి తెచ్చుకో అని జనం వంక రెప్ప వాల్చకుండా చూస్తున్నాడా వెధవ. ఆ పోలీసు వెధవ చంద్రశేఖర ఆజాద్‌ను పట్టుకొని బహుమతి సంపాదించాలని చచ్చేట్టు జనాన్ని చూస్తూ నిలబడ్డాడు. ఇంకెక్కడి ఆజాద్. వాళ్ళ కళ్ళల్లో దుమ్ము కొట్టి రైలు యెక్కనే యెక్కాడు. ఆ బీద యువకుడు మూడవ నాడు లాహోర్ స్టేషన్‌లో అడుగు పెట్టాడు. ఈ భిక్షువును చూచి యింకా కొందరు భిక్షువులు అక్కడకు చేరారు. బండి మండీ దిగుతూ మన యువక భిక్షువు జయరామ్! జయరామ్ జయదేశ్ అన్నాడు. దానికి జవాబుగా మిగతా భిక్షువులంతా జైభారత్ అన్నారు. అంతా ఒక చోట చేరారు. సర్దార్‌భగవత్‌సింగ్ ఆజాద్ నీ వు తట్టి, "ఆజాద్! నీలాంటి యువక రత్నాలే భారతమాతకు చాలా అవసరం" అన్నాడు. దానికి జవాబుగా ఆజాద్, "భగవత్ సింగ్! నేను దేశానికి పూర్తిగా యేరోజు ఉపయోగపడెదనో ఆరోజున నేను ధన్యుడనని తలెంచదను" అన్నాడు.

ఇక తరువాత చేయవలసిన పని యీవిధంగా చెప్పాడు భగవత్ సింగ్—"మనం వచ్చే ఏడవ తారీఖున అసెంబ్లీలో బాంబు వేయాలి" అన్నాడు. అంతా ఆల్‌రైటన్నారు. తయారైనారు.

సైమన్ కమిషన్

1928 వ సంవత్సరంలో సైమన్ కమిషన్‌ను బ్రిటిషు ప్రభుత్వం భారత దేశం పంపింది. ఈ దళ నాయకుని పేరు సైమన్. అందుచేతనే దీనికి సైమన్ కమిషన్ అనే పేరు వచ్చింది. ఈ సంఘం మన దేశం వచ్చిందెందుకంటే భారత దేశములో యేయే సంస్కరణలు అవసరమో వాటిని నిర్ణయించ డానికి. ఈ సంఘానికి అయిష్టంగా మన దేశంలో అన్ని సంఘాలు యెదురు తిరిగినాయి. లక్నోలో యీ సంఘాన్ని యెదిరించినందుకు పెద్ద పెద్ద వాళ్ళు లాఠీదెబ్బలకు గురి అయినారు. మన ఆజాద్ దళం కూడా సైమన్ కమిషన్‌కు విరుద్ధంగా పోరాటాన్ని ప్రకటించి మనమోడ్‌లో వాళ్ళను చంపుటకు బాంబు కూడా వేశారు ఆజాద్ దళం. దాని ఫలితం శూన్యం. పైగా విప్లవకారులైన మనమోహన గుప్త,హరేంద్రభట్టాచార్యులకు వురిప్రాప్తించింది. దీని వల్ల ఆపని పూర్తికాలేదు. ప్రజలు దిక్కులేని వాళ్ళు లాగా బ్రిటిషు ప్రభుత్వంతో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఈ సైమన్ కమిషన్ యెప్పుడైతే లాహోర్ చేరిందో అప్పుడు శ్రీ లాలా లజపతి రాయిదీనికి వ్యతిరేకంగా అనమ్మతి ప్రకటించారు. వెంటనే పోలీసులు ఆయనను మరలా లేచి తిరుగుతాడన్న ఆశ లేకుండా లాఠీలతో బాదారు. ఆ దెబ్బలకు లజపతిరాయి గారు స్వర్గస్థులైనారు.

శ్రీ లాలాజీ గారిని పొట్టన పెట్టుకున్న బ్రిటిషు ప్రభుత్వానికి పూర్తిగా ఎదురు తిరిగింది కాంగ్రెసు పార్టీ. లాలాజీ చనిపోవడం మన దేశానికి పెద్ద దెబ్బ అయి కూర్చుంది. దేశంలో చాలా భాగం దుఃఖించడం మొదలు పెట్టింది.

రక్తానికి ప్రతీకారం రక్తమే

శ్రీ లాలాజీగారు మన దేశానికి ఎంత పెద్ద నాయకులో, అంత పెద్ద బ్రిటిషు అధికారిని చంపనిదే నిద్ర పోకూడదు అనుకున్నది మన ఆజాద్ సంఘం. రక్తానికి ప్రతీకారం రక్తమే నని లేచారు సంఘసభ్యులంతా. లాలాజీతో సమానమైన బ్రిటిషు అధికారి యెవ్వడా అని ఆలోచించారు. అప్పుడు లాహోరులో బ్రిటిషు సూపరింటెండెంటుగా, హాండర్‌సన్ అనే వాడుంటున్నాడు. లాలాజీని చంపినందుకు ప్రతీకారంగా వాణ్ణి చంపనిదే నిద్రపోగూడ దనుకున్నారు. యింకేముంది హాండర్‌సన్‌ను హత్యజేయడానికి. ప్లాను వేశారు.

ఆజాద్, భగవత్‌సింగ్, రాజగురు, జయగోపాల్ మొదలైన విప్లవ నాయకులంతా కలిసి ప్లాను తయారు చేశారు. 1928 డిశంబరు 25వ తారీఖున లాహోర్ పెద్ద బజారు గుండా బ్రిటిషు సూపరెండెంటు మోటారు సైకిలు మీద మహా వేగంగా వెళ్తున్నాడు పాపం విశ్రాంతిగా, ఇంకేముంది విప్లవ వీరులంతా వెంటబడ్డారు. వాడిది మోటారు సైకిలు వీళ్ళది కాలిపరుగు. అందుచేత ఆజాద్ చేతిలోని మౌజరుతో ఢాయే, ఢాయే, హాండర్‌సన్ మెడకు వున్న మేసి లాగి క్రిందపడవేశాడు. అంతా చుట్టూ ముట్టారు. రివాల్వరులు మోత మ్రోగి పోయినాయి. హాండర్‌సన్ ఒళ్ళు తూట్లు తూట్లు పడి పోయింది. గాలిలో గాలి కలిసి పోయింది. యెక్కడి వాళ్ళు క్కడ వెళ్ళి పోయినారు. ఈ ఘటనే తరువాత తరువాత లాహోరు కుట్ర కేసు అన్న పేరుతో ప్రసిద్ధి కెక్కింది.

ఈ విషయము నిమిషాల మీద లాహోరు పట్టణ మంతా వ్యాపించి పోయింది. సమయానికి యెవ్వరూ పట్టు బడలేదు. కాని కొంత కాలానికి ఆజాద్ మినహ మిగతా ముగ్గురూ పట్టుబడ్డారు. జయగోపాల్ చేసేది లేక బ్రిటిషు గూఢచారిగా తయారైనాడు.

లాహోరు కుట్ర కేసులో ఆజాద్‌ను ప్రథమ ముద్దాయిగా వేసుకుంది బ్రిటిషు ప్రభుత్వం అందు చేత దొరకగానే వురి దీయుటకు నిశ్చయించింది.

లాహోరు హత్యాకాండ జరిగాక భగవత్ సింగ్ పారిపోయాడు. పంజాబ్‌లో పోలీసులు అతనిని బాగా వెతికారు. కాని భగవత్‌సింగ్‌కు సంఘంలో పని చెయ్యాలని మంచి వుత్సాహంగా వున్నది. అతను అసెంబ్లీలో బాంబు వేయుటకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. శ్రీ భటుకేశ్వర దత్తు అతనికి అనుచరుడుగావుంటున్నాడు. సరిగా అదే సమయానికి ఆజాద్ భిక్షువు వేషంలో భగవత్‌సింగ్ దగ్గరకు వచ్చాడు. భిక్షువు రాగానే గుర్తించిన భగవత్‌సింగ్ ఆజాద్‌తో అసెంబ్లీలో బాం... అన్నాడు. గుర్తించా నన్నాడు ఆజాద్.

బాంబు వేయుటకు స్థానమంతా తయారైంది. కాని ఒక్క విషయంలో వాళ్ళకు కొంచం విచారంగా ఉన్నది. కొంపదీసి మనం బాంబు వేస్తే అసెంబ్లీ సభ్యులుగా ఉంటున్న మన కాంగ్రెసు నాయకులకు దెబ్బలు తగులుతాయేమోనని. ఆ రోజులలో అసెంబ్లీసభ్యులుగా వుంటున్న పండిట్ మోతిలాల్ నెహ్రూ గారిని ఆ రోజు మాత్రం అసెంబ్లీకి రావద్దని చెబుదా మనుకున్నారు. అదే సమయంలో ఒక విప్లవ వీరునకు తను చదువుకునే నాటి సంగతి ఒకటి జ్ఞాపకం వచ్చి అతను ఇలా అన్నాడు. ఏమిటంటే?

ఇంగ్లండు దేశ చరిత్రలో యిలాంటిదే ఒక సంఘటన జరిగిందట. కొందరు విరోధులు పార్లమెంటు భవనానికి కన్నం వేయాలని నిర్ణయించు కున్నారట. కన్నం వేసే వాళ్ళలోనే ఒకని బావమరిది అసెంబ్లీ సభ్యుడుగా వుంటున్నాడట. అందుచేత అతనితో, నీవు ఈ రోజు అసెంబ్లీకి రావద్దు, మేము ఇలా చేయ దలుచుకున్నామని అసలు విషయమంతా చెప్పారట. ఇంకేముంది వెంటనే రహస్యం కాస్తా బయటపడి పోయిందట. అందుకని యిది పండిట్ మోతీలాల్‌గారితో చెబితే పై విషయం లాగానే బయట పెటుతుందేమోనని చెప్పడం మానేశారు.

ఏప్రిల్ 7వ తారీఖున ట్రేడ్ డిస్పూట్ బిల్ పాసైంది. పబ్లిక్ సేఫ్టీ బిల్ మీద అసెంబ్లీ అధ్యక్షుడైన శ్రీ పటేల్‌గారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుటకు లేచి నిలబడ్డారు. వెంటనే బ్రిటిషు అధికారులు కూర్చున్న బెంచీల క్రింద రెండుసార్లు రెండు బాంబులు ఢాం, ఢాం, అని పేలినాయి. అసెంబ్లీ హాలు దద్దరిల్లిపోయి పొగతో నిండి పోయింది. సభ్యులు యెక్కడివాళ్లక్కడ పారిపోయారు. కాని త్యాగమూర్తి పండిట్ మోతిలాల్‌గారు మాత్రం ప్రశాంతంగా తన సీటులోనే కూర్చుని వున్నారు. అధ్యక్షుడు కూడా తన స్థానాన్ని వదలి పలాయనం చిత్తగించాడు.

అసెంబ్లీ హాలులో నున్న గ్యాలరీమీద యిద్దరు యువకులు కళ్ళకు నల్లని గుడ్డలు కట్టుకుని గుర్తుపట్ట లేనంత భయంకరంగా నిర్భయంగా నిలబడి వున్నారు. వారిరువురూ యెవ్వరో కాదు మన భగవత్‌సింగ్, భటుకేశ్వర దత్తులే. వారు పారిపోవాలనుకుంటే పారిపోయే వాళ్ళే. కాని పారిపోలేదు. ఎందుచేతనంటే పారిపోతే మరల ఎంత మంది అమాయకులను ఈ ప్రభుత్వం వురి స్తంభాలకు బలి యిస్తుందోనని నిలబడినారు. అబ్బ? యెంత సాహసం, ఎంత నిర్భయం. యెంత త్యాగము. ఇంతలో యిద్దరు పోలీసులు వచ్చి భగవత్‌సింగ్‌ను, భటుకేశ్వర దత్తును అరెస్టుచేసి తీసికొని వెళ్ళారు. ఆజాద్ మాత్రం వాళ్ళ కంట కనబడకుండా తప్పుకుని తిరిగి వచ్చాడు. తరువాత భగవత్‌సింగ్, భటుకేశ్వర దత్తులను బ్రిటిషు ప్రభుత్వం వురి దీసింది. రెండవ రోజు పంజాబు సర్కారు ఆజాద్‌ను పట్టుకున్న వాళ్ళకు 5 వేల రూపాయల బహుమానం యిస్తామని ప్రకటించింది. రైలు స్టేషన్‌లలో ఆజాద్‌యొక్క పెద్దపెద్ద ఫొటోలు వ్రేలాడదీయించింది. ఎంత జేసినా ఆజాద్ మాత్రం కంట బడలేదు. అతను ప్రభుత్వం కళ్ళల్లో కారం చల్లి యుక్త ప్రాంతం చేరుకున్నాడు. మళ్ళీ ప్లాను వేస్తున్నాడు యీ బ్రిటిషు ప్రభుత్వాన్ని యెలా కూల ద్రోయాలా అని.

ఈతడవ కూడా ఆజాద్ కెవ్వరూ సహాయం చేయలేదు. భగవత్‌సింగూ, రాజగురూ, భటుకేశ్వరదత్తు మొదలైన ప్రాణస్నేహితులంతా వురికి ప్రాణములర్పించడం, మొదలైన విషయాలతో చాలా బలహీనుడైనాడు. సరియైన సహాయకులెవ్వరూ వెంటలేరు. అందుచేత మానసికంగా బాగా దెబ్బతిన్నది ఆజాద్ లేత హృదయం.

ఆజాద్ ప్రాణస్నేహితులంతా వురికి ప్రాణాలర్పించారు. ఇంకాకొందరింకా జైళ్ళలోవున్నారు. ఇంకా కొంతమంది స్నేహితులున్నారుగాని వారితో బయలుదేరితే అడుగడుగునా గండమే. అలాగే విప్లవమాత్రం యేమా నేవున్నాడువీరుడు. ఆజాద్ యిప్పుడు మహాసాహసికుడుగా వుంటున్నాడు. అతని ప్రశాంతవదనంలో యిప్పుడు చింత తాండవిస్తోంది. ప్రస్తుతంవున్న దళాన్ని క్రొత్తదారిని నడపవలెనని ప్రయత్నించేశాడు. కాని వాళ్ళు బయటకు వెళ్ళితే చావవచ్చుగా పనిచేయలేరు.

అలాంటి సమయంలో పత్రికలైనా సహాయం చేయలేదుఆజాద్‌కు.విప్లవకారుల కేసులు ప్రకటించడం మానివేశాయి బ్రిటీషు ప్రభుత్వానికి జడిసి. అందుచేత ఈ విప్లవకారులెక్కడ పనిచేస్తున్నదీ యెక్కడ యెవరు పట్టుబడ్డదీ మొదలైన విషయాలు బొత్తిగా తెలియకుండా పోయినాయి. ఆజాద్ బయటకు వెళదామంటే ఒంటరిగాడైనాడు. దొరికితే ప్రభుత్వం వురి తీస్తుంది. అలాంటి సమయంలో మన నాయకులు కూడా ఆజాద్‌కు సహాయంచేయ నిరాకరించారు.

ఆజాద్ కొందరు దేశనాయకులవద్దకు వెళ్ళి నన్నుకూడా మీతోకలసి పనిచేయనివ్వండని బ్రతిమిలాడాడు. దేశాన్వితరుల కష్టగించి వారి కనుసన్నలలో మెలిగే నాయకులు ఆజాద్‌లాంటి నిస్వార్థపరాయణుని చేరనిస్తారా? పోనీ దగ్గరకు చేరనివ్వకపోయినా నీవు ఈ దారిని అవలంబించు అని చెప్పనైనా చెప్పలేదు. ఆజాద్‌కు ఆశ్చర్యం వేసింది. అలాంటి పరిస్థితిలో దళంలో పనిచేదామా అంటే దళంలోచేరిన కొత్తసభ్యులు దళంలో వున్న డబ్బును గుంజుకొనుటకు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఆజాద్, కేవలం అతంకవాదంవల్ల, దేశానికి స్వాతంత్ర్యం రాదని నిర్ణయించుకున్నాడు. దళాన్ని భంగంచేశాడు. దళాన్ని వదిలివేశాడు. స్వతంత్రించి యేపనీ చేయలేకపోతున్నాడు. అందువల్ల అతను హిందూదేశం వదిలి రష్యా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.

ఎంతసేపటికీ యేకాంతంగావుంటూ రష్యా యెలావెళ్ళాలి? అక్కడకు వెళ్ళాక మనదేశ స్వాతంత్ర్యాన్ని గురించి యేవిధంగా పనిచేయాలి? అనే విషయాన్నిగుర్చి తీవ్రంగా ఆలోచించుతూ వున్నాడు. ముఖంలో గాంభీర్యం తాండవిస్తూ వున్నది. ఆఖరికి తన అనుచరవర్గంతోకూడా సరిగ్గా మాట్లాడటము లే దాతడు. ఈవిధంగా ఆజాద్ తనఅంతిమదినాల్లో యే దళానికీ నాయకుడుగా వుండలేదు.

ఆజాద్ ఆఖరి రోజులు

ఎలాగైనా సరే రష్యా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కాని డబ్బుకావాలిమరి. రష్యావెళ్ళడమంటే ఆ రోజులలో మరి మాటలా?

ప్రయాగలో కాంగ్రెసువాదియైన ఒక సజ్జనునిదగ్గర కొన్నివేల రూపాయ లున్నాయనీ, ఆ సజ్జనుడు ధర్మాత్ముడనీ తెలుసుకొని మన ఆజాద్ ఆయన దగ్గరకు వెళ్ళి రహస్యంగా తన అభిప్రాయాన్ని తెలిపి ధనసహాయం చేయండని కోరాడు. ఆ సజ్జనుడు ఇదిగో అదిగో అని త్రిప్పుతున్నాడు ఆజాద్‌ను. ఆఖరికి ఒకరోజున ఆజాద్ తన స్నేహితుని వెంటబెట్టుకొని ప్రయాగ వెళ్ళి ఆసజ్జనుని ధనసహాయం చేయుమని బ్రతిమిలాడాడు. చివరకతను నేను యివ్వలేననడానికి బదులుగా, నేను నీకు డబ్బు యిస్తానని చెప్పానా? నీవు చేసేపని యిదేనా? ప్రభుత్వాన్ని మోసగించుతున్నావా? యీరోజునుండి నావాకిట్లో కిరాకుండావెళ్ళుతావా? పోలీసులను పిలిచి వప్పగించమంటావా? అని పద్దాడు.

ఆ సమయంలో వీరభద్రతివారి అనే ఒక భారతీయుడు బ్రిటిషు ప్రభుత్వానికి గూఢచారిగా వుంటున్నాడు. ఆవెధవ గుర్తించాడు మారువేషంలోవున్న ఆజాద్‌ను. వెంటనే వెళ్ళి అలహాబాద్ పోలీసు సూపరింటెండెంటుకు ఫోనుచేశాడు. ఆజాద్ ఫలానాచోట వున్నాడు నేను చూశాను అని. ఆజాద్ అక్కడనుండి దిగులుతో తిరిగివచ్చి తనస్నేహితునితోపాటు ఒక పార్కులో కూర్చుని ఎవరికోసమో యెదురుచూస్తున్నాడు. ఆసమయంలో అతని మనస్సులోకి అనేకములైన ఆలోచనలు వస్తున్నాయి. తన స్నేహితులంతా అలా

(మిగతా 4 వ పేజీలో)



చిన్నకథ

"రక్త సంబంధం!"

రచన
శ్రీ కొండపల్లి వెంకటరామదాస్

"ఈ రాత్రి చాలా గడ్డుది! యిది గడిస్తే ముప్పు దాటినట్టే!" అని డాక్టరు టయింటక్ష విప్పి మరీ పోయారు రోగి మంచం మీద ఊరికే ఆయాస పడుతున్నాడు ఎన్ని అవలక్షణాలు రావాలో అన్నీ వచ్చేసినై. ఏదో అస్పష్టమైన మూలుగు మినహా ఆ రోగివద్ద నుండి ఏ విధమైన సంజ్ఞలూ రావటంలా.

ప్రశాంత ప్రకృతి హఠాత్తుగా ప్రళయ రూపం దాల్చింది మెరుపుతీగలు ఆకాశాన్ని ఆవరించి, జగతిని మరింత అంధకారబంధురం చేసినై. గాలిదుమారం చెలరేగింది! మెల్లగా ఉరుముల్తో, మెరుముల్తో వర్షంకూడా ప్రారంభ మవసాగింది అసలే మిణుకు మిణుకు మంటూన్న ఆదీపం, ఆ ప్రచండ వాతావరణ ధాటికి తాళలేక, ఆరిపోవటానికి సంసిద్ధ మౌతూంది!

"సుగుణా! గాలివానలా వుంది దీపం ఆరిపోతూంది. వెళ్ళి ఆ కిటికీ రెక్కలన్ని మూసివేసిరా!" అన్నాడు అతను!

ఆమె అట్లానే అతి భద్రంగా అన్ని తలుపులూ మూసివచ్చి, దీపం వొత్తిని కొత్త ఎగదోసి, మళ్ళీ తన యధాస్థానంలో కూర్చుంది

"సుగుణా! నువ్వు పిల్లలోను చాకిరీతోను చాలా అలసిపోయి వున్నావ్ రాత్రిల్లా మెలకువ ఉంటే మరీ నీరసించిపోతావ్ కాస్త అలా నడుంవాల్చు నేను ఇక్కుయున్న మూస్తుంటా" అన్నాడు అతను తిరిగి వాలిపోయిన ఆమె ముఖంలోకి చూస్తూ.

"వాల్లేండి! ఏం పడుకోవటం! ఈయన మాస్తే మూడు రోజుల్నుంచి మూసిన కన్ను తెరవటంలేదు ఈ అయోమయస్థితి చూస్తే నాకేమో చాలా భయంగా వుంది. నాకేమి వ్వాలేదు ఈయన బ్రతికి బట్టకడితే అంతే చాలు. మీరు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురండి త్వరగా వెళ్ళండి" అంటాదామె ఆతృతగా.

"ఏమిటి సుగుణా! పిచ్చిగాని! రాత్రే చెవి పోయారుగా!" మర్నాటికి రోగి బ్రతుకుంటే నాకు కబురు పంపించండి అని" అప్పుడు మనం అతి సహాయం చిప్పినా పట్నంలో వున్న డాక్టరు, ఈ రాత్రి రాత్రి ఎన్నిపనులు ఇక్కడకు వస్తారా? యింతకీ భగవంతుడు ఒక్కడే చూడాలి" అంటూ ఆయాసపడిపోతూన్న రోగి ముఖంలో ముఖం పెట్టి గుడ్లనీరు పెట్టుకొన్నాడు అతను.

"అయ్యయో! బ్రతికున్నప్పుడు కాక, చచ్చేక ఎందుకండీ ఈ దాకల్లు!" అంటూ రోగి పాదాలమీద పడి భావురుమంది ఆమె.

ఆమె కళ్ళంట వెంబడి ధారాపాతంగా ప్రవహించే కంటినీరు చైతన్యరహితుడై పడుంటిన ఆ రోగి పాదాలను కడిగివేస్తున్నై. హఠాత్తుగా యీ హృదయవిదారక దృశ్యాన్ని చూచిన అతను తన కళ్ళనే నమ్మలేకపోయాడు తన భార్యలో అంత పవిత్రత, నిర్మలత్వమూ యిమిడి వున్నందుకు. అతనికి ఆ విపత్సమయంలో సహితం ఆనందాశ్చర్యాలు కల్గినై. అంతే కాదు. అల్లాంటి ఉత్తమ సాధ్విని తనకు ధర్మపత్నిగా ప్రసాదించిన దయామయ స్వరూపునకు, విషాదభరితమైన తన మనస్సుతోనే కృతజ్ఞతాంజలు సమర్పించుకున్నాడు. ఆ కరుణామయుడే నేడు ఆపదలో తన భార్య కంటి వెంబడి ప్రవహించే వాత్సల్యపూరితమైన, నిష్కల్మషమైన కన్నీటి ధారలచే ప్రసన్నుడై, మృత్యుగహ్వరంలో వున్న 'రోగిని' బ్రతికించకూడదా- అని భావించాడు. ఇట్లా ఏమోమో భావించుకోవటంలో ఆ దారుణదృశ్యం ఆధారంగా భూతకాలంలోని కొన్ని ప్రధాన అంశాలు అతని మనో ఆకాశంలో తళుక్కున మెరిసినై.

* * *

"అది బాల్యావస్థ దాటి యౌవన రేఖల సంప్రాప్త మౌతూన్న రోజులు. తన కింకా జ్ఞాపకం వున్నై ఇంకా. ఆ మధురాతి మధురమైన దృశ్యాలన్నీ మధుర స్మృతులై, తన అంతరంగంలో అల్లల్లాడుతూనే వున్నై! అయితే నేం?

కోటివాళ్లూ, ఊళ్ళోవాళ్ళూ- అంతా ఏకమై కాదుకూడదు కూడారు. అనరాని మాటలెన్నో అన్నారు. తన ఆదర్శ ప్రేమబంధాన్ని చూచినవాళ్ళ కళ్లుకుట్టాయ్.

తన తండ్రి చిన్నతనంలోనే తనమూ, చెల్లాయినీ తల్లి చచిపోయిన దగ్గరనుంచి అల్లారు ముద్దుగా పెంచుకొచ్చిన తన తండ్రే! తనను ఆదరించేవాడు, తక్కినవాళ్ళ లెక్కేముంది

"ఒరేయ్! శేఖరం! నువ్వు ఆ కైలాసం గాడి కూతురుతో అదే ఆటలన్నీ వేస్తున్నట్టు కన్పడు తవిపెట్టుకున్నా. ఏ వేదో ఊరు పొడుస్తా వనుకున్నా. అంతకి నా గర్భశత్రువు, వాడితోమిలాఖతు చేస్తానంటున్నావు" అన్నాడు తన తండ్రి ఒక రోజున తనను పిలిచి.

పొంగి పొరలి వస్తూన్న ఆవేశాన్ని ఆపుకోలేక తనూ అనేశాడు: "నాన్నా! మీ యిద్దరికీ ఏవో కాపేషాలున్నాయని ఏమీ ఎరుగని అమాయకులమైన మా యిద్దరికీ శిక్ష విధించబోకండి. అమ్మ చనిపోతూ చెప్పిన మాటలన్నా జ్ఞాపకం తెచ్చుకోండి! 'సుగుణకూ, శేఖరానికీ వివాహం చేయండి చిలకాగోరింకల్లా వాళ్ళను చూసే యోగం నాకులేదు' అమ్మ! ఆఖరిసారి అన్న ఈ మాటలు కూడా మరిచి పోయారా? నాన్నా! అయినా, మామయ్య మాత్రం మీకు చేసిన ఘోర అపచారం ఏముంది కనుక! పొలం బేరంలో కలిసివచ్చారు కాదనేగా! అసలు అమ్మే వాళ్ళకు హెచ్చురద వస్తూంటే, మామయ్య ఎంత చెప్పితే మటుకు ఏమి ప్రయోజనం? తీరా పొలం అమ్ముకునేటప్పుడు అదనెక్కడ వుంటే అక్కడే మొగ్గారు అంతేగాని, 'మునసబయ్య దగ్గర రెండువేల కమీషను కొట్టి, చేతులదాకా వచ్చిన బేరాన్ని మీకు కాకుండా మీ బావమరిది చేశాడండోయ్!' అనేవారో విషప్రచారం చెప్పిన మాటలు నమ్మావ్! ఆ రోజునుంచి, ఆ క్షణంనుంచి మామయ్య అన్నా, అతని కుటుంబమన్నా విషం కక్కుతూన్నావ్. అన్నీ తెలిసివున్న నీకిదేం బాగాలేదు నాన్నా! సుఖసంతం కావలసియున్న నా జీవితాన్ని కంటకమయం చేసికోమంటూన్నావ్!"

దాంతో తనతండ్రి ఉగ్రుడై పోయాడు.

"ఏమిటా కుర్రపేనుగా! విన్నగాక మొన్న కళ్ళు తెరిచావ్, నువ్వు చెప్పొచ్చావ్ నాకు! ఔను నేను విషం గ్రక్కుతున్నలా మరి విన్నప్పుడే తల్లి పోయినా, నిన్ను పెంచి పెద్దవాణ్ణిచేసి, మెట్రిక్కులేషన్ కూడా చేయించినందుకు నువ్వు మహబాగా తయ్యారయ్యావురా బాబూ! పైగా ఆ కైలాసంగాడూ వాడి కూతురూ మహాయోగ్యులట! నేనే పరమ దుర్మార్గుడనట!! బాగుంది నాయనా! యిహ పయియెయ్యి బాగా ముదిరిపోయింది నీలాంటి అప్రాచ్యుడికి నా యింట్లో స్థానం లేదు అంతప్రేమ ఒలికిపోతూంటే ఆ వెధవ కూతుర్నే మెడకు కట్టుకో. చూడు! నా కడుపుమాత్రం ఆ పాపిష్ఠి కార్యం కానియ్యకు. నువ్వు స్వేచ్ఛగా యిప్పుడే నీ యిష్టంవచ్చిన దగ్గరకు పో. నా ఆస్తిలో చిల్లిగవ్వ నీకు ముంచెప్పేదిలేదు నీకన్నా ఏదారినపోయేమి వాడన్నా మేలు" అంటూ తిరిగి చూడకుండా పొలంలోకి వెళ్ళాడు తన తండ్రి.

ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా, తన ప్రేమ జీవితాన్ని మధురతరం చేసికోవటమే ప్రస్తుత కర్తవ్యమని ఎంచుకున్న తను, ఆ కట్టతో తండ్రి యింటికి, ఆ నక్తే వ్యక్తిగ్రే మామయ్యగారి పూరు చేరుకున్నాడు

మామయ్య కూడా వ్యయంగా నాన్న దగ్గరకు వెళ్లాడు ఎన్ని చెప్పినా, ముసలాయన దేనికీ ఒప్పుకోక పోవడమే కాక, పైగా మామయ్యను ఎన్నో విధాలాడాడు

"వెళ్ళవయ్యా! ఏ మొహం పెట్టుకుని వచ్చావ్ యిదివరకు చేసింది చాలు, నా కొడుకును కూడా నాకు కాకుండా చేశావ్! వెళ్ళు, వెళ్ళు! పెళ్లే చేసావో? పెళ్లి చేస్తావో! నాకేం సంబంధంలేదు. నాతో చెప్పనక్కర్లేదు ఇకేం! రక్త సంబంధం! అనాడే అన్నీ తెంపేసుకున్నా. వాడు నా కొడుకైతేగా!" అని పూటుగా అనేశాడు నాన్న!

"పోనీపోయ్ శేఖరం! బాధ కిష్టం లేనప్పుడు ఏం చేస్తాం. గడిచిన దన్నీ మరిచిపోదాం. మా చెల్లెలే బ్రతికుంటే ఈ అగచాట్లన్నీ మనకు ఉండేకావు ఈ వంశ దంపేరంట, మీ తండ్రి కొడుకులను వేరువేయటం నా కిష్టం లేదు నాదికి మరేదైనా సంబంధం పొంటక్కపోదు" అన్నాడు. మామయ్య బాధపడ్తూ తనతో.

"నేనేం సమాధానం చెప్తాను" అన్న తిక్కాంతో తలుపు చాటునుంచి అమాయకంగా "నా గతేం చేస్తావ్ బావా!" అన్న భావం ప్రస్ఫుటం చేస్తూన్న సుగుణ ముఖం చూసిన తను రక్త సంబంధాన్ని మాత్రం తెంచుకోవటానికి సిద్ధపడ్డాడు కాని, తన హృదయమూర్తినుంచి వేరుపడటానికి ఇష్టపడలేకపోయాడు

"మామయ్యా! ఏమైనా కానియ్యి. స్వర్గధామంలో వున్న మా అమ్మ, ఆ తల్లి ఏనాడో చేసికొన్న ఏర్పాటుకు భిన్నంగా వెళ్లటానికి వీలులేదు. చిన్నప్పట్నుంచి, ఒకే కంచంలో తిని బ్రతికేం నేనూ, సుగుణా, మా సంబంధం ఈనాటిది కాదు ఏ దేవ్వా వుంటే అలా జరుగవలసిందే! మీరు కూడా నాన్నకు మల్లే మా పవిత్ర హృదయాలను విడదీయడానికి ప్రయత్నించకండి నేనూ, సుగుణా ఎన్ని అడ్డంకులు వచ్చినా భార్యాభర్తలు కావలసిందే. ఇదెవ్వరూ తప్పించలేరు" అని తను ఉద్రేకంతో చెప్తూంటే తలుపుచాటునుంచి సుగుణ వెలువరించిన ఆ చిరునవ్వు చిన్నెలు యింకా తనకు గిలిగింతలు పెడుతూనే వుంటాయ్!

ఏమైతేనేం తనూ సుగుణ అగ్ని సాక్షిగా దంపతులయ్యామనిపించుకున్నారు

తను యిటు యింట్లోనుంచి వచ్చేయ్యటంతోటే అటు పట్నంనుంచి తన చెల్లినీ, బావనూ తెచ్చి పెట్టుకున్నాడు నాన్న! సర్వం వాళ్ళ పెత్తనంమీదనే, తను కృష్ణా రామా! అనుకుంటూ కాలం గడపసాగాడు నాన్న! పట్నంలో "బ్రాకెట్లు", "పేకాటలు" యిత్యాది వాటి కలవాటుపడిన బావగారు తెలిసీ, తిరియక చాలా డబ్బు తగలేయటం మొదలెట్టాడు. మొగుడికి ఎక్కడ కోపం వస్తుందేమో అని చెల్లాయి నాన్న చూసీ చూడక ఆయన అడిగిన దంతా ముట్టచెప్తూ, చేది చెల్లాయిమాత్రం ఊరుకుండా? ఊరికే కళ్ళం ముడివచ్చే దినుసులతో ఆవిడ తక్కిరి బిక్కిరి అయిపోయేది. మొగుడు ఖర్చులకోసం చేతిలో రొక్కం లేనప్పుడు యిరుగమ్మకు పొరుగమ్మకు నాన్నకు తెలియకుండా పెరటి తోవన వ్యాపారం ప్రారంభించింది ఇంకేముంది? ఎప్పుడూ సకలమైన వాటితోనూ కళకళలాడే యిల్లు అయ్యవార్లంగారి వల్లెల్లా అయిపోయింది!

ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా పటిన దట్టు విడవని నాన్న, తనకే మాత్రం తెలియనివ్వ్లేదు! అయినా, ఆ నోటా, ఈ నోటా తన చెవిని రోజు రోజుకూ నాన్న యింటి పరిస్థితి అధ్వాన్నం అయిపోతుందన్న వార్తలు వినవస్తూంటే తను ఎంతైనా ఆ తండ్రికి కొడుకు కనుక ఉండబట్టలేక, ఒకసారి తనే నాన్న దగ్గరకు వెళ్ళాడు.

"నాన్నా! నా మీద కోపం అంతేత నీ సంగతే ఆలోచించకుండా వున్నావ్! నాకు దమ్మిడీ అవసరం లేకపోయినా, తర్వాత తర్వాత నీ కృష్టార్జున మూలాన్ని నువ్వు చాలా అంత పడిపోవాలని వుంటుంది!" అని చెప్పటానికే వచ్చా!

ఇంకా ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే నాన్న అందుకున్నాడు!

"పోరా! నువ్వు నాకు చెప్పనక్కర్లా నీ బ్రతుకేదో ఏడుదూ! నీ కోరిక నెగ్గిందిగా! ఆ బొమ్మను కట్టుకుని కైతక్కలాడుతూన్నావ్ కదా! వెళ్ళు, వెళ్ళు నేనెలా పోయినా వ్వాలేదు" అని నాన్న ఈసడించి పారేశాడు.

"అయ్యో! ఏమి అభిమానం ముంచుకొచ్చిందిరా నా తండ్రి! ఆనాడే కన్పించాడు కామోసు నాన్న! ముసలాడు ఏదు మొర్రో అని అఘోరిస్తూంటే ఆ కుటుంబలాటికోసం ఆయన నీ దశలో వదిలేశావ్, దిక్కూ దివాణం లేక ఆయ నెక్కడ దిగజారిపోతాడో అన్న దిగులుకొద్దీ, మేం వచ్చి ఆదుకున్నాం! అంతేగాని మేము తిండికి వాచిపోయి యిక్కడ చేరలా నాన్న అంటే అంత అభిమానం ఒలికిపోతూంటే అంత నిర్లక్ష్యం ఎందుకు నీకు? ఇంతకూ వున్నాఫికి వెళ్తే పాప మెదురొస్తుంది." అటూ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా నానా దుర్భాషలాడింది చెల్లాయ్!

"మేమేం దొంగల ముఠా వాళ్ళం కాదోయ్! మాటలు మాత్రం మర్యాదగా రానీవోయ్!" అంటూ బావగారు తనమీద విరుచుకుపడ్డారు.

అప్పటికే! యిరుగు పొరుగు లక్కడ చేరటంవల్ల, తనూ గ్రుత్తంలోకి దిగితే మర్యాదహీనమని, ఆత్మగౌరవం కల తను వెంటనే చక్కావచ్చేశాడు అప్పటికే, యిప్పటికే తను "నాన్న" యింట్లో అడుగుపెట్టలేదంటే అతిశయోక్తి లేదు.

మామయ్య సలహా ప్రకారం (గాంటు స్థలాలు నడుపుతూ అనుకూలవతియైన సుగుణతో గుట్టుగా కాలక్షేపం చేయసాగాడు తను, కాకుండా, మామయ్య గుండె ఆగిపోతూ అకస్మాత్తుగా చనిపోతూ, సుగుణనూ, పది ఎకరాల భూమినీ, ఓ చిన్న పెంకుటింటినీ తన కప్పజెప్పేశాడు. తండ్రి పోయిదన్న విచారంతోవున్న సుగుణను ఎల్లవేళలా పరిరక్షిస్తూ యథాతీతిగా కాలక్షేపం చేస్తుండగానే ఐదేళ్ళు ఇట్టే గడచిపోయినై.

ఇప్పుడు! తను ముగ్గురు పిల్లల తండ్రి అయ్యాడు. అవతల తండ్రి సంగతి ఎట్లా వుందో అని ఎప్పటికప్పుడు బోగట్టాలు చేస్తూనేవున్నాడు. స్వల్ప విషయానికి మంకుపట్టుపట్టిన నాన్న మనస్సు మార్చలేకపోయేనే! అన్న హృదయవేదనతో వుండటం తప్ప తనేం చేయగలడు!

* * *

ఉన్నట్టుండి తన యింటిముందు ఆగిన బండిలోనుంచి స్పృహలేని నాన్నను ఇద్దరు ముగ్గురు సాయంపట్టి లోపలకి తెస్తూంటే తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు! స్వగ్రామంనుంచి నాన్నను ఆ స్థితిలో తీసుకొచ్చిన కరణంగారు చెప్పిన వివరాలివి!

"ఏమిటి నాయనా! ఏం చెప్పమన్నావ్? విషాదకరంగా మీ తండ్రీ కొడుకులమధ్య విభేదాలేర్పడినాయి! ఆ తరువాత వాజేసేదే తౌ. తన్నకూతురన్న జ్ఞానమేలేక, మీ చెల్లెమ్మ, ఈ మనిషి నానాహింసలు పెడితే! మీ బావగారు, తన వ్యసనాలకోసం సుక్షేత్రమైన మీ నాన్నగారి 30 ఎకరాల పొలం మంట గలపటమే గాక, మర్యాదీ తలాకొండ మీ యింటిని కూడా అమ్మకానికి పెట్టాడు మహానుభావుడు! మీ నాన్న ప్రాతమూలకంగా పెత్తనం అంతా మీ బావమీద పెట్టటమే యింత ముప్పుకు హేతువైంది! మూడు రోజులైతే వంటిమీద స్పృహలేకుండా పడుఇంటనే పడివున్న ఈయనసస్థితి చూసి నేనే, ఈ సాహసానికి పూనుకొన్నా! తీసికెళ్ళి తీసికెళ్ళండి! మేం మాత్రం అక్కడకు వెళ్ళాం!" అని మీ చెల్లెమ్మా, బావా అన్నెక్కాడు. నాయనా! నువ్వు బుద్ధిమంతుడివి! నీ తండ్రిని బ్రతికించుకోవాల్సినబాధ్యత నీది"

* * *

"పెళ! "పెళ!" మంటూ బ్రహ్మాండం బద్దలు చేస్తూ పడిన పిడుగు శబ్దంతో అతను మళ్ళీ వాస్తవిక జగత్తులోకి వచ్చాడు. అదే ఆకస్మిక ధ్వనితో మూడు రోజులు నోటమాట లేకుండా మూసినకళ్ళు తెరవని "రోగి" కళ్లు అమాంతం తెరుచుకున్నాయ్! ఆ తెరుచుకొన్న కళ్లు నలుప్రక్కలా కలయచూశాయ్! ఆ చింతనిప్పుల్లా వున్న కళ్ళు ఈసారి చెమర్చినాయ్! బొటబొట కన్నీరు కొలకులనుండి దిగజారసాగింది!

"నాన్నా! నాన్నా! ఛా! ఛా! ఏమి టలా బాధపడుతున్నావ్! నేను నాన్నా! శేఖరాన్ని!" అంటూ తండ్రి కన్నీరు తుడిచాడు అతను "ఏమండీ! మామగారూ! ఏందు కలా యిదవుతున్నారు కాసిన్నిపాలు తాగుతారా?" అంటూ పాలచెమ్మా నోటిదగ్గరకు తీసుకు వచ్చింది ఆమె! ఆశ్చర్యం! ఈసారి ఆ రోగికి నోటి మాటలుకూడా వచ్చాయి!

"వద్దమ్మా! వద్దు నాకేమీవద్దు. ఈ పాపిష్ఠి వాణ్ణి యిట్లాగే పోనివ్వండి నాయనా శేఖరం! నీకు చాలా ద్రోహం చేశాను! నిన్ను నీ పెళ్లాన్నీ, పిల్లల్నీ నానాపాట్లూ పెట్టాను ఉన్న దంతా దాని ఎదానబోశాను అది నా కూతురు కాదు పెదవ పట్టుదలకిపోయి, నా గొయ్యి నేనే తీసుకున్నానురా! నన్ను ఛీకొట్టి చేసి, నన్ను ఓ కుక్కకన్నా అధ్వానంగా వాడు చూస్తూంటే అది నాకన్న కూతురేనా....?

ఆ వేశంలో మళ్ళీ రోగికి స్పృహతప్పింది. "ఔను నాన్నా! నేను నీకూతుర్నే కాను నీ కడుపున పుటిన బ్రహ్మరాక్షసిని!" వాన హోరులో వినవచ్చిన మాటలతోబాటు, హఠాత్తుగా తలుపుతట్టిన చప్పుడువింటూనవెల్లా, వాళ్ల ఉలిక్కిపడ్డారు

తలుపు తెరచేసరికి, వాళ్ళ దిగ్భ్రాంతులయ్యారు. దంటిపిల్లాడితో తడిసి ముద్దయి వచ్చిన శేఖరం చెల్లెలు పరాపరి వెళ్ళి తండ్రి మీద పడిపోయింది!

"నాన్నా! నాన్నా! పాపిష్ఠిదాన్ని నీ కడుపున చెడబుటినదాన్ని! అందుకే ఆ పాప ఫలితం అనుభవిస్తున్నా. అన్నయ్యా! నిన్ను పెద్దవాడివనైనా ఆలోచించక ఎన్నెన్నో మాటలు అన్నాను అవంతా ఊరికే పోతుందా! డబ్బంతాకాజేసి ఆయన మమ్మల్ని బెజవాడ ప్లాటుఫారం మీద వదలి ఎక్కడికో పరారయ్యారు. నాన్నకు తుది సారైనా క్షమార్పణ తెలుపుకుందామని రొంటిని దాచుకున్న రొక్కంతో సిగ్గుమాలి ఈ అర్థరాత్రి యిలా వచ్చేశాను. నాన్నా! ఒక్కసారి కళ్ళు తెరవ్వు! ఈ పాపాత్మురాల్ని క్షమించాను అనలేకపోతే, ఒక్కసారి కళ్ళతో చూడునాన్నా! అన్నయ్యా! నాన్నను ఒక్కసారి కళ్లు తెరవమనవ్! వదినా!"

శేఖరం, సుగుణలు కూడా కళ్ళనీరు నింపుకున్నారు.

"లే! చెల్లాయ్! ముందు ఆ తడి బట్టలు విప్పు! అన్నింటికీ భగవంతుడే వున్నాడు మానవులకు అహంకారాలు తప్పవ్! వాటిని జయిస్తే లేనిదేముంది? మనమూ మహాత్ముల క్రిందే జమ యింతకీ! ఈ అవస్థలోనైనా అంతా ఒక్కదగ్గర చేరాం! లే! లే!" అంటూ చెల్లెల్ని ఓదార్చి లేవతీశాడు. సుగుణ దంటి పిల్లాడ్ని తీసికొంది!

* * *

ప్రకృతి గత రాత్రి ప్రళయ రూపంతో శ్రమించి, ప్రశాంతంగా అరుణోదయ ప్రభల విరజిమ్ముతూ సాక్షాత్కరించింది. ఉదయమే డాక్టరు వచ్చి, రోగిస్థితి చూసి, భయ్యాలేదని హామీ యిచ్చారు. మొత్తంమీద ఆ రక్త సంబంధం గలిపిన కనుక దైవం కూడా అనుకూలుడయ్యాడనక తప్పదు.



ఈ నెల మొదటి తేదీని స్వామి శివశంకరులు సర్ త్యాగరాయ కళాశాల ఆంధ్ర విజ్ఞానసమితి ప్రారంభోత్సవం జరిపినప్పటి ఫోటో

కొత్త కూరమొక్కలలో విటమిన్‌ల పరీక్ష

మద్రాసు ప్రభుత్వం కొనసాగిస్తున్నదట

న్యూఢిల్లీ, ఆగస్టు 12— కొత్త కూర మొక్కలలో ఎ. బి. సి. విటమినులు ఎంత పరిమాణం వున్నాయో మద్రాసు ప్రభుత్వ కోయంబత్తూరు, పటాంచి, మంగళూరు వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో పరిశోధించబడుతున్నదని నేడు పార్లమెంటులో వ్యవసాయ శాఖా మంత్రి డాక్టర్ పంజాబరావ్ దేశముఖ్ శ్రీ ఫూల్‌సింగ్ జీ దాలీ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

సాంస్కృతిక సంబంధాల పెంపు

వివిధ దేశాల కావ్యాల అనువాదం

న్యూఢిల్లీ, ఆగస్టు 11— "వివిధ దేశాల సాంస్కృతిక విశేషాలను తెలుసుకోవాలని ప్రపంచమంతటా ప్రజలు వాంఛిస్తున్నందుకై, వివిధ దేశాల మహాకావ్యాలను ఒక భాషలోనుంచి ప్రపంచంలోని అన్ని భాషలలోనికి అనువదించ చేయడానికి పథకం రూపొందించ బడింది. వచ్చే ఏడాది జరిగే మిత్రరాజ్యసమితి సాంస్కృతిక వంద సమావేశం ఈ క్రమాన్ని గురించి చర్చించగలదు." మిత్రరాజ్య సమితి విద్యా, సాంస్కృతిక డైరక్టరు జనరల్ డాక్టర్ లూథర్ ఇవాన్సు, భారత విద్యా శాఖాకార్యదర్శి ప్రొఫెసర్ హుమాయూన్ కబీర్ నేడు రాత్రి జరిపిన రేడియో గోష్ఠిలో పేర్కొన్నారు.

"యూరోపియన్ భాషలలోని మహాకావ్యాలను, భారతీయ భాషలలోకీ, భారతీయ భాషలలోని మహాకావ్యాలను యూరపియన్ భాషలలోకి అనువదింపజేయటంవల్ల ఆయా దేశాల సాంస్కృతిక సంబంధాలు యినుమడించి పెంపొందగలవు. భారతదేశపు మహాకావ్యాలను దేశంలోని ఒక భాషనుంచి మరో భాషలోకి అనువదించే కార్యక్రమం అప్పుడే మేము మొదలుపెట్టాము. ఆ భాషలలోగల మహా కావ్యాలను ప్రపంచంలోని యితరదేశ భాషలలో అనువదించేందుకై, వారిని ఆయా దేశాలకు అందజేయడానికి మేము సిద్ధంగావున్నాము" అని ప్రొఫెసరు హుమాయూన్ కబీర్ అన్నారు.

మిత్ర రాజ్యసమితి విద్యా, సాంస్కృతిక సమావేశానికి గాను న్యూఢిల్లీలో జరుగుతున్న ఏర్పాట్లపట్ల డాక్టర్ ఇవాన్సు సంతృప్తి వెల్లడించారు.

విద్యా, సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన అభ్యుదయాన్ని కొనియాడుతూ డాక్టర్ లూథర్ ఇవాన్సు తన ప్రసంగాన్ని ముగించారు.

కర్నూలు, ఆగస్టు 12—
నంద్యాలలోని డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ కె. వి. శ్రీనివాసరావు బదిలీ బలం బదిలీ చేయబడ్డారు.

పోలీసు ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. సూర్య... యిదు పెంపు రద్దుచేయబడ్డ తర్వాత, నంద్యాలలో డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌గా నియమించబడ్డారు.

రు. 2,50,000 లు

స్క్వేర్‌వర్డ్ డి. 46 లో తప్పక గెలవాలి!

స్క్వేర్‌వర్డ్ డి-46 కి తెలుగు తర్జుమా ఇందు ప్రచురిస్తున్నాము ఇది ఒక విశేషరి మాకు పంపేది ఎంట్రీఫారాలు ఇంగ్లీషులోనే పూర్తిచేయాలి సొల్యూషన్స్ ఇంగ్లీషు క్లూస్ ననుసరించి వుంటుంది.

అడ్డముగావున్న మాటలకు సూచనలు

4. భార్య తన వయస్సును—నప్పుడు అతి ప్రేమగల భర్తకూడ చికాకు పడుట సంభవం.
కనిపించనీయ — అంగీకరించ
(F....అను అక్షర మును వేయండి) (N....అను అక్షర మును వేయండి)

8. పిల్లలు చేయుటకు—చాలా విషయాలు ఒక శతాబ్దం క్రిందటి తల్లి దండ్రులను బహుశా దిగ్భ్రాంతులను చేసి యుండును.
అంగీకరించబడని — ఇప్పుడు అంగీకరింపబడు
(T....అను అక్షర మును వేయండి) (W....అను అక్షర మును వేయండి)

9. అతి వాత్సల్యం గల తల్లిదండ్రులతో వారి పిల్లలు బడిలో బాగా—మన్నారని తెలియ జేసెడి ఉపాధ్యాయురాలు తెలివైనదే!
ఉండుటకు కోరు — ఉన్నట్లు కనిపించు
(K....అను అక్షర మును వేయండి) (M....అను అక్షర మును వేయండి)

10. తాను వరసా లాడుదా మనుకొనే స్త్రీ అలా చేయుటకు—నప్పుడు అది తటుకాముకుని మరింత పట్టుదల కలవానినిగా చేయును.
లక్ష్యముచేయ — సాహసించ
(C....అను అక్షర మును వేయండి) (D....అను అక్షర మును వేయండి)

13. విందుచేయువాడు—సొమ్ము ఖర్చుచేసిన విందును గూర్చి అతిథులు అధికంగా విమర్శించుట సంభవం.
అధికంగా — స్వల్పంగా
(D....అను అక్షర మును వేయండి) (N....అను అక్షర మును వేయండి)

14. ఘోరమైన అన్యాయాన్ని—నిరాకరించే వ్యక్తులను గూర్చి మనము తరుచు ఎక్కువగా అనుకోము.
ప్రతిఘటించుటకు — సరిదిద్దుటకు
(F....అను అక్షర మును వేయండి) (R....అను అక్షర మును వేయండి)

15. ఉల్లాసకరమైన — కలిగిన పురుషుని మీద ఇతర పురుషులు అనాలోచితముగా అసూయ చెందుట సంభవం.
జీవితం — భార్య
(L....అను అక్షర మును వేయండి) (W....అను అక్షర మును వేయండి)

17. మనల్ని మోసగించుటకు ప్రయత్నించిన వాని—వెల్లడి చేయగలగటం సాధారణంగా ఎంత సంతోషకరమైనది!
మోసమును — నేరమును
(E....అను అక్షర మును వేయండి) (T....అను అక్షర మును వేయండి)

18. తరుచు, కాముకుని బారినుండి తప్పించుకొనుటకు కన్యకకు మంచి మార్గము తనకు —నటించటమే
వివాహం నిశ్చయమైనట్లు — ఆగ్రహం కలిగినట్లు

(G....అను అక్షర మును వేయండి) (R....అను అక్షర మును వేయండి)

నిలువుగావున్న మాటలకు సూచనలు

1. భర్తను ఎన్నుకోవటంలోని కూతురి — తమకు నచ్చనప్పుడు వివేకవంతులైన తల్లిదండ్రులు సాధారణంగా తమ మనస్సును విప్పి చెప్పుతారు.
తొందరపాటు — అభిరుచి
(H....అను అక్షర మును వేయండి) (T....అను అక్షర మును వేయండి)

2. వాని ఫిర్యాదులు — అయినప్పుడు ఎవి దొంగజబ్బుగూర్చి తప్పుగా భావించామేమో అని మన మాశ్చర్య పడటం సంభవం.
స్వల్పము — క్రొత్తవి
(F....అను అక్షర మును వేయండి) (N....అను అక్షర మును వేయండి)

3. సర్వ సామాన్యంగా, మన పిల్లలు సంతానవంతులైనప్పుడే మనము వారిని పెంచుటలో పొందిన—వారు తెలిసికొందురు.
శ్రమను — సంతోషమును
(B....అను అక్షర మును వేయండి) (Y....అను అక్షర మును వేయండి)

5. మొత్తంమీద స్త్రీలంతా—అని భార్యావిధేయులు సాధారణంగా అనుకొంటారు!
వివేకవంతులు — గయ్యాళులు
(D....అను అక్షర మును వేయండి) (S....అను అక్షర మును వేయండి)

6. తన పిల్లలనుండి—ఎన్నడూ సహించని తల్లి నిజంగా కర్కశ హృదయురాలే!
అసత్యమును — నోటి దురుసును
(E....అను అక్షర మును వేయండి) (P....అను అక్షర మును వేయండి)

7. వాదనలో వానిని—కనుకు కష్టమైనప్పుడు దానిని భర్తలోని ఒక పెద్ద లోపముగా భార్యలు భావించునట్లు కనబడుతారు.
ఉడికించటం — ఓడించటం
(N....అను అక్షర మును వేయండి) (S....అను అక్షర మును వేయండి)

11. —స్త్రీలను దోషదర్శి తిరస్కరించటం సంభవం.
మేధావంతులను వెక్కిరించు — మేధావంతులైన
(P....అను అక్షర మును వేయండి) (R....అను అక్షర మును వేయండి)

12. వారికి అభివృద్ధి రావలసిన కాలం—తాను తలచినప్పటివలె లోభియైన యజమాని పనివాళ్ళను పొగడుటకు ఎప్పుడోకాని అంత విముఖుడుగా ఉండడు!
మించిందని — సమీపించిందని
(H....అను అక్షర మును వేయండి) (N....అను అక్షర మును వేయండి)

16. తెలిసికోవాలనే కుతూహలం గల పిల్లలు అడిగే ప్రశ్నలు తల్లిదండ్రులను తరుచు—
శ్రమపెట్టును — గజిబిజి చేయును
(A....అను అక్షర మును వేయండి) (J....అను అక్షర మును వేయండి)

FIRST PRIZE—TWO HUNDRED THOUSAND RUPEES!

SQUAREWORD D-46
CLOSING DATES
(Subject to Rules and Conditions)
4 p.m. Friday, August 12, for all Hand Delivery Boxes.
6 p.m. Wed., August 17, for all posted entries, which must be posted to SQUAREWORD D-46, Express Estates, Madras-2.

Rs. 250,000
ALL CORRECT Rs. 2,00,000
ONE ERROR Rs. 25,000
TWO ERRORS Rs. 15,000
THREE ERRORS Rs. 10,000
Must Be Won!

It is ONLY in SQUAREWORDS that the PHOTOGRAPHIC (the most Foolproof) system is used.

REDUCED ENTRY FEES
Re. 1/- per entry up to 4 entries (Rs. 4/-)
Rs. 5/- for ... 16 entries
Thereafter entry fees are HALVED. Every additional set of 16 entries costs only Rs. 2/8 (instead of Rs. 5/-) thus:—

Rs. 7/8	...	32 entries
Rs. 10/-	...	48 "
Rs. 12/8	...	64 "
Rs. 15/-	...	80 "
Rs. 17/8	...	96 "
Rs. 20/-	...	112 "

Remember, it's Rs. 5/- for your first 16 entries and only Rs. 2/8 for each additional set of 16 entries.

CLUES ACROSS

4. Even fond hubby is apt to be irritated when wifie DE—IES her age (F or N)
8. Many of the things children are NO— allowed to do would probably astound parents of a century ago (T or W)
9. She's a wise teacher who reports to fond parents that their children SEE— to do well at school! (K or M)
10. It often makes philanderer keener when woman he wants to flirt with doesn't —ARE to do so (C or D)
13. Guests are apt to be very critical of party on which host has spent TI—Y amount (D or N)
14. We don't often think much of people who refuse to —IGHT grave injustice (F or R)
15. Other men are apt thoughtlessly to envy man who has gay —IFE (L or W)
17. How gratifying it usually is to be able to expose GUIL— of someone who has tried to cheat us! (E or T)
18. Often, good way for girl to avoid attentions of philanderer is to pretend she's EN—AGED (G or R)



The above Square is only for practice.

Official Solution in 'Indian Express' on August 24 (Dak Editions, August 25). Prize-list in Sunday Standard on Sept. 18.

CLUES DOWN

1. Sensible parents usually speak their minds when daughter's —ASTE in choosing husband is not to their liking (H or T)
2. We're apt to wonder whether we've misjudged malingerer when his complaints become —EWER (F or N)
3. As a rule, it's only when our children have children of their own that they appreciate the JO— we had in bringing them up (B or Y)
5. Henpecked husbands usually think that women on the whole are SHREW—(D or S)
6. Hard-hearted indeed is the mother who never tolerates LI— from her children! (E or P)
7. Wives seem to think it a big failing in husband when it's difficult for them to —ETTLE him in argument (N or S)
11. Cynic is apt to scoff at women who A—E intellectuals (P or R)
12. Miserly boss is seldom so reluctant to praise workers as when he thinks it —IGH time they got a rise! (H or N)
16. Questions asked by inquisitive children often B—D their parents (A or O)

CUT HERE .... ENTRY FORM FOR SQUAREWORD D-46 .... CUT HERE

ENTRY Nos.		1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32
FEE PER ENTRY		Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	FREE ENTRIES											As. -8-	As. -8-	As. -8-	As. -8-	As. -8-	FREE ENTRIES										
CLUES ACROSS F or N	4																																
T or W	8																																
K or M	9																																
C or D	10																																
D or N	13																																
F or R	14																																
L or W	15																																
E or T	17																																
G or R	18																																
CLUES DOWN H or T	1																																
F or N	2																																
B or Y	3																																
D or S	5																																
E or P	6																																
N or S	7																																
P or R	11																																
H or N	12																																
A or O	16																																

CUT ALONG THIS DOTTED LINE

D-46 In entering this Competition I agree to abide by the Competition Rules & Conditions.

D-46

I ENCLOSE HEREWITH
Money Order Receipts Nos.
Squareword Cash Receipts Nos.
Postal Orders Nos.
Demand Draft Nos.

Surname in ink and Block Letters Mr. Mrs. Miss. .... INITIALS ....
ADDRESS ....
VALUE — Rs. .... As. ....

.... CUT ALONG THIS DOTTED LINE ....

సంగ్రహ ప్రకటనలు

కావలెను

నెం. 30-1-45/30 మానవులు కరుపు భి... ముత్తో క్రిస్తా[illegible]ని బోర్డు ఎలిమెంటరీ ఉన్న పాఠశాలలలో ఉద్యోగాలు ఉన్న హేమ్యార్ (రెడ్ ఫ్యాన్) వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. స్పెషల్ ఆఫీసర్.

కొత్తగా దిగుమతి చెయ్యబడ్డ మా స్విస్, జర్మన్ గడియారాలకు అర్జంటు సేకరించే నిమిత్తం ఏజంట్లు కావలెను. కమీషన్ 25%. సులభమైన షరతులు. చిరునామా: విజయ రాజన్ వాచ్ కో, పి. బి. 2357 బొంబాయి-2

అందమైన మా క్యాలెండర్లకు ఆర్డర్లు సేకరణకు ఏజంట్లు కావాలి. అనేక రకాలు విక్రీత కాలానికి సప్లయి, విశేష నిర్వహణ, న్యాయ షరతులు. Oriental Calender Manufacturing Co., Sec. 20, P.B. 11212 — Calcutta-14.

ప్రకటన

ప్రశస్తమైన మా ఆర్టు సిల్కు, కాటన్ తివాచీలు, దుప్పట్లు, ఆర్టు సిల్కు చీరలు వగైరాకు టోకుగాను, చిల్లరగాను ఆర్డర్లు సేకరించుటకు ఏజంట్లు కావలెను. షరతులకు వ్రాయండి: కె. పి. ఈశ్వర మొదలియార్ టెక్స్‌టైల్స్, భవానీ పోస్టు (వయా) ఈరోడ్, ఎస్. రైల్వే.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కేరియర్సు, రాజమండ్రి. ఏ. M. I. E Ind, ఓవర్సీర్, డ్రాఫ్ట్స్‌మెన్ కోర్సులలో శిక్షణ 20 ఆగస్టు నుండి ప్రారంభము. పూర్తివివరాలతో ప్రాస్పెక్టసు రు 1/-

కోర్టు నోటీసు

ప్రొద్దుటూరు మునిసిఫ్ కోర్టువారి నుండి ఇ. పి. 277/54 ఒ. ఎస్. నెం. 66 44.
వాది: మాలేపాటి బాలసుబ్బయ్య.
కార్య సుబ్బలక్ష్మమ్మ, సాకిన్ ప్రొద్దుటూరు
ప్రతివాదులు: 1 మాలేపాటి సుబ్బరాయుని కుమారులు.
2 మాలేపాటి బాలసుబ్బయ్య వగైరా సాకిన్ ప్రొద్దుటూరు

యీ క్రింది షెడ్యూలు దాఖలా ప్రతివాదుల తాలూకు స్థావరాస్తిని పై నెంబరు డిక్రీ బాకీ క్రింద బహిరంగముగా కోర్టు ఎదుట 30-8-55 తేదీన ఏలం వేయబడును గాన సవాలుదార్లు వ్వవరైనా వచ్చి యేలం షరతులకు లోబడి యేలం పాడవచ్చును.

షెడ్యూలు

కడప డిస్ట్రిక్టు-ప్రొద్దుటూరు సబ్‌డివిజన్‌లో చేరి, ప్రొద్దుటూరు మునిసిపల్ వార్డు నెం 8 రు D. నెంబరు. 342, వీధి నెం. 31 రు. గల మహడీ మిద్దెకు చెక్కుబంది వివరం.

దక్షిణం రోడ్డు - ఉత్తరం మదర్కపల్లె పెద్ద నరసింహులు, చిన్న నరసింహులు మలిగె మిద్దెల దొడ్డి వాకిండ్లు, ఎడమట నుంచు చిన్న బంగారు మిద్దె యిల్లు, తూర్పు మేడా సుబ్బయ్యుని మిద్దె యిల్లు, యీలోచేరిన 3 అంకణముల పాటు మిద్దె యిల్లు యీ ఇంటిపైన మహడీ, ఇంటి ముందు సైడు కాలవ వరకు బయలు - యింటి వెనుక సందు రస్తాకపైలు వేసుకొను చిన్న మిద్దె యిల్లు. అడుగు జాగా పైకప్పును, తలుపులు, ద్వార బంధనాలు దేశీలు.

వాది వకీలు.
శ్రీ కె ఆనందరావు, బి. ఏ., బి. ఎల్.
ప్రొద్దుటూరు, 1-8-1955.

నోటీసు

ఇందు మూలముగ తెలియజేయడ మేమనగా మా ఆఫీసునందు యీ క్రింద కనబడిన ఆసాములు నగలను తాకట్టుబెట్టి అప్పుపుచ్చుకొని 3 సంవత్సరములు కావచ్చుచున్నవి కాబట్టి 27-8-55 తేదిలోగా పై ఆసాములు అప్పులు తీర్చవలెను లేనిచో వారు తాకట్టుపెట్టిన నగలను మా ఆఫీసునందు 27-8-55 తేది మధ్యాహ్నము 2 ఘంటలకు పైన బహిరంగముగ ఏలము వేయబడును.

జె ఎల్. నెం. 164/52 ముమ్మిరెడ్డి చెన్నారెడ్డి కల్లూరు. రు. 200/-
జె-ఎల్. నెం. 166/52 అక్కిరెడ్డి వెంకట కొండారెడ్డి, అర్కటవేముల. రు. 250/-

బి. కృష్ణమూర్తి,
ది కెనరా ఇండస్ట్రియల్ అండ్ బ్యాంకింగ్ సిండికేట్ లిమిటెడ్.
ప్రొద్దుటూరు. 8-8-55.

టెండరు నోటీసు

గుంటూరు తాలూకా, పెదపలకలూరు గ్రామములో కిరసనాయిలు దీపములు వేయుటకు గాను యీ క్రింది వస్తువుల కొరకు సీలు టెండర్లు 25-8-55 వ తేది సాయంత్రం 5 గంటల లోపల పిలవడమైనది. టెండరుదార్లు సప్లయిచేయు వస్తువుల నమూనాలు కూడా పంపవలసి వుంటుంది డిపాజిటు రు. 25/- నేది 10-9-55 వ తేది లోపల పూర్తిచేయవలెను.

1. 14 తులముల కిరసనాయిలు పట్టే కొత్త ఆయిలు క్యానులు 1" సైజు బర్నర్లతో. 36
2. 1" సైజుగల 'ఓగేలు' కంపెనీ గ్లాసు చిమ్నీలు. 36
3. లాంతరు బాడీలు అద్దములతో సహా. 36
4. పేకు బాజులు, 10' పొడవు (క్రింద 6" పైన 4" ల మధ్య కొలత కలవి. 36
5. 1" సైజుగల వత్తుల చుటలు 24

పూర్తి వివరములకు యీ క్రింద వారివద్ద తెలుసుకొనవచ్చును.

(సం) మెట్టు సుబ్బారెడ్డి, ప్రెసిడెంటు, పెదపలకలూరు పంచాయతీబోర్డు, పోస్టు పెదపలకలూరు.
పెదపలకలూరు. 11-8-55

గోవా, డయ్యూ, డామన్‌ల దాస్య విముక్తికి 15 వ తేదీని బహుముఖంగా సత్యాగ్రహం

సరిహద్దులకు దాదాపు 6,000 మంది వలంటీర్ల పయనం

సత్యాగ్రహుల ప్రయాణానికి మోటారు ట్రక్కుల విషయంలో కొంత చిక్కు

బెల్గాం, ఆగస్టు 13— ఇండియాలోని పోర్చుగీసు స్థావరాలను పారతంత్ర్యంనుంచి విముక్తం చెయ్యడానికై మూకుమ్మడిగా సత్యాగ్రహ మహోద్యమం మరి రెండురోజులలో—ఆగస్టు 15 వ తేదీన—ప్రారంభం కానున్నదనగా, భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలంటీర్లు వందలకొలది వేలకొలది గోవా, డయ్యూ, డామన్ సరిహద్దులకు పయనమౌతున్నట్లు వార్తలు పరంపరగా వస్తున్నవి.

మోటారు ట్రక్కులలో సత్యాగ్రహులను తీసుకొనిపెళ్ళడానికి ప్రాంతీయ రవాణాశాఖాధికారి గతరాత్రి అనుమతి నిరాకరించిన కారణంగా బెల్గామ్‌నుంచి 1,500 మంది సత్యాగ్రహులను గోవా సరిహద్దు ప్రాంతాలకు తీసుకొని వెళ్ళడానికై జరిగిన ప్రయత్నాలన్నీ తలక్రిందులైనవి.

బొంబాయి ప్రభుత్వపు చర్యఫలితంగా, లోగడ అనుకొన్నట్లు ఆగస్టు 15 వ తేదీకి సత్యాగ్రహులు గోవా సరిహద్దు చేరుకోవడమనేది ఇక దుర్లభమే మోనని అఖిలపక్ష గోవా విమోచనోద్యమం సంఘ సభ్యుడు శ్రీ నార్ పాయ్ ప్రకటిస్తున్నారు.

మూకఉమ్మడిగా జరిగే సత్యాగ్రహాన్ని నిరోధించడానికి బొంబాయి ప్రభుత్వం "దొడ్డిదారి" పద్ధతులను అవలంబిస్తున్నదని గోవా విమోచనోద్యమ సహాయసంఘం కార్యదర్శి శ్రీ జయవంతరావు తిలక్ నిన్న విమర్శించారు. చివరి నిమిషంలో సత్యాగ్రహానికి అవరోధం కలిగించి తమ సంఘానికి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కూడా ఆయన అన్నాడు.

ఈవరకే 1500 మంది సత్యాగ్రహులను మోటారు ట్రక్కులలో గోవా సరిహద్దుకు పంపగా ఇప్పుడు నిషేధం అమలుపరచడం శోచనీయమన్నారు

ట్రక్కులు యివ్వబడని కారణంగా సావంత్‌వాడిలో 400 మంది సత్యాగ్రహులు దిగబడిపోయినట్లు సావంత్‌వాడి నుంచి వార్త చేరింది. ఇంకా అక్కడకు వందలకొలది సత్యాగ్రహులు పొరుగు ప్రాంతాలనుంచి చేరుతున్నారట.

సత్యాగ్రహులకు వంటలు చేసిపెట్టడానికై 11 మంది మహిళలు పూనా నుంచి సావంత్‌వాడికి వస్తున్నారు.

కార్లు లేకపోతే నడక

ఎన్ని అవరోధాలు కల్పించబడినా మూకఉమ్మడిగా సత్యాగ్రహం జరపడానికై అఖిలపక్ష గోవా విమోచనోద్యమ సంఘం చేసిన నిర్ణయం మారేది లేదని శ్రీనార్‌పాయ్ నిన్న ప్రకటించాడు.

కార్లు లేకపోతే నడిచైనా సరే గోవా సరిహద్దును సత్యాగ్రహులు చేరగలరని ఆయన నొక్కి చెప్పారు.

కొందరు సత్యాగ్రహులు కాలి నడకన అప్పుడే బయలుదేరారు.

గోవా సరిహద్దుకు మోటారు రవాణా లేకపోయేసరికి బెల్గామ్‌లో వలంటీర్ల సంఖ్య పెరిగిపోయి, వారికి ఆహారం, వసతి చూపడం దుర్లభమౌతున్నది. ఇట్టి సమయంలో ఇతర ప్రాంతాలనుంచి వందలకొలది సత్యాగ్రహులు చేరుతున్నారు. గోవా సరిహద్దుకు తరలించబడిన కూరగాయలు ఇతర పదార్థాలు కుళ్ళిపోగలవనే భీతికూడా ఇక్కడ వెల్లడించబడింది.

ప్రయివేటు బస్సుల యజమానులు, కారు యజమానులు సత్యాగ్రహులను గోవా సరిహద్దుకు తీసుకొని వెళ్ళవలసిందని కోరబడుతారట.

బెల్గామ్‌నుంచిగోవాకుఒకమార్గంలో అయితే 30 మైళ్ళు వుంది. ఇంతకంటె దగ్గర దోవలేదు. క్యాజ్యార్ సరిహద్దుకయితే 150 మైళ్ళు ప్రయాణించవలసి వుంటుంది.

పోర్చుగీసు పటాలాల ఉపసంహరణ

గోవా-సరిహద్దు నుంచి మూడు మైళ్ళ వెనుకకు

గోవా సరిహద్దుప్రాంతం, ఆగస్టు 12— గోవా సరిహద్దులో వుంచబడిన పోర్చుగీసు సైనిక, పోలీసు దళాలు మూడుమైళ్ళు వెనక్కు (గోవా సరిహద్దులో) తరలించబడినట్లు గోవన్ నేషనల్ కాంగ్రెస్‌కు వార్త చేరింది.

అయితే ప్రతి కస్టమ్ చౌకీలోని కొందరు గార్డులు వుంచబడినారు.

12 వ తేదీ సాయంకాలం పూనానుంచి 1,000 మంది వలంటీర్లు, అహ్మద్‌నగర్ నుంచి ఒకకమ్యూనిస్టుకార్యకర్త నాయకత్వంలో 113 మంది వలంటీర్లు, మధ్యప్రదేశ్ నుంచి 250 మంది, ఔరంగాబాద్ నుంచి 42 మంది, తూర్పు ఖండేష్‌నుంచి 32 మంది వలంటీర్లు గోవా సత్యాగ్రహంలో పాల్గొనడానికై గోవా సరిహద్దుకు పయనమైనట్లు వార్తలు చేరినవి.



సింహళంలోని ఇండియన్ హైకమీషనర్ శ్రీ బి. యన్. చక్రవర్తి భారతీయ లలితకళలు, శిల్ప నైపుణ్యం, చేతిపనుల విశిష్టత మున్నగు వాటిని వివరిస్తున్న గ్రంథాలను ఇటీవల సింహళం ఆర్ట్సు కౌన్సిల్‌కు బహూకరించారు

మహిళల ముందడుగు

పూనానుంచి బయలుదేరిన దళంలో 30 మంది మహిళలు కలరు. సత్యాగ్రహులకు వైద్యసహాయం చేసే నిమిత్తం పూనానుంచి నలుగురు డాక్టర్లు, 20 మంది సీనియర్ వైద్య విద్యార్థులు కూడా గోవా సరిహద్దుకు పయనమైనారు.

హైదరాబాద్ జట్టుకు శ్రీ వెంకటేశం నాయకత్వం

హైదరాబాద్ నుంచి 82 మంది వలంటీర్లు పూనామీదుగా గోవా సరిహద్దుకు పయనమైనారు ఈ దళానికి (పి. యస్ పి; ఎం ఎల్. ఏ) శ్రీ వెంకటేశంగారు నాయకత్వం వహిస్తున్నారు.

సైనికుని అరెస్టు

ఈ దళంలోని ఆనంద ప్రసాద్ అనే సైనికుడు పూనాలో అరెస్టు చేయబడినట్లు తాజావార్త చేరింది.

మైసూరునుంచి 12 మంది వలంటీర్లు బయలుదేరినారు.

ఆంధ్ర సత్యాగ్రహుల పయనం

శ్రీ సి. వెంకటసుబ్బయ్యగారు నాయకత్వం వహిస్తున్నారట

నెల్లూరు, ఆగస్టు 11—ఆగస్టు 15 వ తేదీన భారీ ఎత్తున జరుగనున్న గోవా సత్యాగ్రహంలో పాల్గొనుటకుగాను నెల్లూరు నుంచి రెండవ జనసంఘం వలంటీర్ల జట్టు నేడు గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వెళ్ళింది.

ఈ జట్టులో శ్రీయుతులు చిల్లకూరు వెంకటసుబ్బయ్య (దళం నాయకుడు), నాగుయింటల సుబ్బారావు ([illegible]), సి. యంగిరెడ్డి, మాకాటి పెంచలయ్య, ఆర్. వి. సుబ్బయ్యగార్లు ([illegible] నెల్లూరు వారు) కలరు

నెల్లూరు జిల్లా జనసంఘ కార్యదర్శి శ్రీ కె యస్. ఆర్. రామచంద్రమూర్తి, సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యదర్శి శ్రీ అన్నల ఆంజనేయులు, శ్రీ యం శ్రీనివాసరావు గారు, యితరులు వలంటీర్లకు రైల్వేస్టేషన్‌లో పూలమాలలు వేసి వీడ్కోలు యిచ్చారు.

"సాలజార్ ప్రభుత్వం నశించాలి" "సత్యాగ్రహులపై అత్యాచారాలు అరికట్టాలి." "గోవాపై పోలీస్ చర్య తీసుకోవాలి." మొదలగు నినాదాల మధ్య రైలు కదిలిపోయింది.

గోవా సత్యాగ్రహం విశిష్టత

బెల్గామ్, ఆగస్టు 12—ఆగస్టు 15 వ తేదీ సోమవారంగోవా స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో నూతన ఘట్టం ప్రారంభించనున్నది. నాడు 3,000 మంది సత్యాగ్రహులు ఇండియాలోని పోర్చుగీసు కలోనియలిస్టుల కోటను ముట్టడించనున్నారు.

గోవా సత్యాగ్రహోద్యమం అనేక కారణాలవల్ల విశిష్టమైనది.

ఇండియాలో, అన్ని పక్షాలు ఇందులో పాల్గొంటున్నవి. కాంగ్రెస్ పాల్గొనక పోయినప్పటికీ చాలామంది కాంగ్రెస్‌వాదులు ఉద్యమానికి చేయూత నిస్తున్నారు సత్యాగ్రహంలలో హిందువులు, ముసిములు, క్రైస్తవులు మున్నగు అన్ని వర్గాలవారు వున్నారు. కార్మికులు, ధనికులు, విద్యార్థులు భుజం భుజం కలిపి బుడతకీచులను తరిమివేయడానికి పురోగమిస్తున్నారు.

గోవా విమోచనోద్యమ సంఘం, ఆర్థిక కారణాల వల్ల 3,000 మంది వలంటీర్లను మాత్రమే సత్యాగ్రహానికి పంపుతున్నది. వీరిలో 1700 మంది మహారాష్ట్రకు, తక్కిన వారు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకించబడినారు.

డయ్యూలో కూడా కర్ఫ్యూ విధింపు

ఊనా, ఆగస్టు 12— డామన్‌లోనే కాక డయ్యూలో కూడా సూర్యాస్తమయం మొదలు సూర్యోదయం వరకు కర్ఫ్యూ విధించబడినట్లు ఇక్కడకు వార్తలు చేరినవి.

డయ్యూలో ప్రజలు ప్రదర్శనలు జరిపినారని, పోర్చుగీసు పోలీసులు వారిపై లాఠీఛార్జీ జరిపి చెదరగొట్టిన పిమ్మట కర్ఫ్యూ అమలు పరచినారని కూడా తెలియవచ్చింది.

కమ్యూనిస్టు వలంటీర్ల పయనం

ఆగస్టు 15 వ తేదీన డయ్యూలో సత్యాగ్రహం చెయ్యడానికై అహమ్మదాబాద్ నుంచి 11 మంది కమ్యూనిస్టు వలంటీర్లు పయనమౌతున్నట్లు తెలుస్తున్నది.

బరోడానుంచి మరి 20 మంది వలంటీర్లు డయ్యూ సరిహద్దుకు బయల్దేరుతున్నారు

డామన్‌లో పోర్చుగీస్ పటాలాల మళ్ళింపు

ఊనా, ఆగస్టు 12—డామన్ సరిహద్దు నుంచి ఒక మైలు వెనుకకు రావలసిందని సరిహద్దులోని పోర్చుగీసు సైనికదళాలకు పోర్చుగీసు అధికారులు ఉత్తరువు చేశారు.

దాభెల్‌లోని పోలీసు చౌకిపై ఎగుర వేస్తున్న పెద పోర్చుగీసు పతాకం తొలగించి, అక్కడ చిన్నపతాకం పెట్టినట్లు కూడా వార్త చేరింది.

ఇండియా డామన్ కలిసే మార్గాలన్నింటి వద్ద పోర్చుగీసు అధికారులు ముళ్ళతీగలు పెట్టారు. తడవకు ఒకే ఒక మనిషి ప్రవేశించడానికి వీలుగా మార్గాలను ముళ్ళకంచెలు పెట్టి ఇరుకు చేశారు డామన్-ఇండియా సరిహద్దులో కందకాలు త్రవ్వినట్లు కూడా వార్త చేరింది.

సైనికులకు కొత్త ఉత్తరువు

డామన్ సరిహద్దులో సంచరించే "దొంగలను" చూడగానే కాల్చివేయవలసిందని ఉత్తరువు చేయబడిన సైనికులు ఇప్పుడు వలంటీర్లను ఇండియాకు తిరిగి వెళ్ళిపోవలసిందని కోరవలెనని, వారు తిరస్కరిస్తే "శిక్షించ"వలెనని ఆదేశించబడినారు.

డామన్ సరిహద్దు ప్రాంతం, ఆగస్టు 12— గుజరాత్ నుంచి రిక్రూట్ చెయ్యబడిన 2,000 మంది కిసాన్ వలంటీర్లు ఆగస్టు 15 వ తేదీ మధ్యాహ్నం వాపి-డామన్‌రోడ్డు దాటి డామన్‌లో సత్యాగ్రహం చెయ్యనున్నట్లు పి. టి. ఐ. విలేకరి వ్రాస్తున్నాడు. వీరికి గుజరాత్ ప్రజా-సోషలిస్ట్ నాయకుడు శ్రీ ఈశ్వరలాల్ దేశాయ్ నాయకత్వం వహిస్తాడు.

కాంగ్రెస్ నాయకుడు శ్రీ వి. ఏ. కరందికార్ నాయకత్వాన 34 మంది వలంటీర్లు డామన్‌లోని దక్షిణ ప్రాంతంలో ప్రవేశించి సత్యాగ్రహం చెయ్యనున్నారు.

వలంటీర్లు డామన్ సరిహద్దులో ప్రవేశిస్తే డామన్‌లో సత్యాగ్రహం జరగడం ఇదే మొదటిసారి కాగలదు

మంత్రి సంజీవయ్యగారు

కర్నూలు, ఆగస్టు 13—సహకార శాఖ మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు ఆగస్టు 21 వ తేదీన తుంగభద్ర డామును సందర్శిస్తారు ఆయన అక్కడ సానిక నాన్-గజెటెడ్ ఉద్యోగుల సంఘ వార్షికోత్సవానికి ప్రారంభోత్సవం జరుపుతారు.

మంత్రి శ్రీ సంజీవయ్యగారు ఆగస్టు 20 వ తేదీ సాయంత్రం కర్నూలునుంచి బయలుదేరి ఆలూరు తాలూకాలోని పెద్దహోత్తూరు వెళతారు. అదేరోజున రాత్రి ఆయన ఆలూరులో మకాంచేస్తారు

తర్వాత ఆయన తుంగభద్ర డామువద్దకు వెళ్ళి అక్కడ రెండురోజులు వుంటారు మంత్రి శ్రీ సంజీవయ్యగారు ఆగస్టు 23 వ తేదీ సాయంత్రానికి తిరిగి కర్నూలువస్తారు.

భూటాన్‌లో విపరీతమైన వరద

కాలింపాంగ్, ఆగస్టు 12—భూటాన్‌లో విపరీతంగా వర్షాలు కురవడంచేత, నదులన్నీ విశేషంగా పొంగివున్నవి అనేక గ్రామాలను, పంటచేనులను వరద ముంచెత్తింది.

వరదనీరు అతివేగంగా పారుతూ వున్నందున దేశంలో మరింతనష్టం సంభవిస్తున్నది

పశువులు విశేషంగా కొట్టుకొని పోయినవి అనేక ఇళ్లు పడిపోయినవి.

భూటాన్‌లోని రెండు పెద వంతెనలు కొట్టుకొని పోయినవని, వరిచేలన్నీ వరదలో మునిగివున్నవని తాజా సమాచారంవల్ల తెలుస్తున్నది.

భూటాన్ వేసంగి రాజధాని పుఖాలోని మహారాజభవనం మాత్రం సురక్షితంగా వున్నదని గాంగ్‌టోక్‌లోని పొలిటికల్ ఆఫీసర్‌కు భూటాన్ మహారాజా తెలియజేశాడు.

(10 వ పేజీ తరువాయి)

అనువైన పరికరాలు, తరగతులలో జరుగుతున్న కృషిని గుర్తించడం వగైరాలకు సంబంధించిన సూచనలు జరిగినవి.

హైస్కూళ్ళను హైయర్ సెకండరీ స్కూళ్ళుగా మార్పుచేయడం, హైయర్ సెకండరీ విద్యాబోధన మూడు సంవత్సరాలు వుండాలా లేకనాలుగు సంవత్సరాలు వుండాలా అనే సమస్యను కూడా వారు చర్చించారు. మొత్తంమీద, నాలుగు సంవత్సరాలు జూనియర్ బేసిక్ విద్య, మూడు సంవత్సరాల సీనియర్ బేసిక్ విద్య, ఆ తరువాత నాలుగు సంవత్సరాలు పోస్టు బేసిక్ విద్య, మొత్తం 11 సంవత్సరాలు వుండాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. సెకండరీ పాఠశాలల నిలబను, కేంద్రంనుంచి వచ్చిన తరువాత వీనికి సంబంధించిన యితర విషయాలను పరిశీలించాలనే నిర్ణయానికి సెకండరీ విద్యా సలహా సంఘం వారు వచ్చారు.

ముఖ్యమంత్రి, విద్యామంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారి అధ్యక్షతను, సెకండరీవిద్యా సలహాసంఘ సమావేశాలు నిన్న, నేడు యిక్కడ జరిగింది. ఆంధ్ర యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ ఎస్. కృష్ణ, వి. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ శ్రీ గోవిందరాజులునాయుడుగారు, విద్యాశాఖ కార్యదర్శి, డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టరు గవర్నమెంటు ట్రెయినింగ్ కాలేజీ (రాజమండ్రి) ప్రిన్సిపాల్ శ్రీ కె వి. పున్నయ్యగారు, రిటైర్డు హెడ్‌మాష్టరు (గూడూరు) శ్రీ ఎస్. కృష్ణారావు, చిత్తూరు హెడ్‌మాష్టరు శ్రీ యం. సి. శేషాచార్యులు, రాజమండ్రి గరల్సు హైస్కూలు హెడ్ మిస్ట్రెస్ మిస్ ఎ. అబ్రహాంగార్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు విద్యారంగానికి సంబంధించిన అన్ని సమస్యలను వీరు పరిశీలించారు. సమావేశానంతరం వీరు చేసిన నిర్ణయాలను ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు పత్రికా విలేకరులకు వివరించారు

పాక్ రాజ్యాంగసభ డిప్యూటీ స్పీకరు

మిస్టర్ గిబ్బన్ ఎన్నిక

కరాచీ, ఆగస్టు 12—పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణసభ డిప్యూటీ స్పీకరుగా మిస్టర్ సి. ఇ. గిబ్బన్ (పశ్చిమ పంజాబ్ క్రైస్తవ సభ్యుడు) ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు.

అవామీ లీగ్ అభ్యర్థి తనపార్టీ నాయకుని అభ్యర్థనపై పోటీనుంచి విరమించాడు.

రాజ్యాంగ సభ సమావేశం రెండు గంటలపాటు జరిగిన పిదప ఈ నెల 22 వ తేదీకి వాయిదా వేయబడింది

ముర్రీ సమావేశంలోను, ఆగస్టు 8 వ తేదీనాటి సమావేశంలోను గవర్నమెంట్ బెంచీలపై కూర్చున్న సుహ్రావర్దీ ఆయన అనుచరులు నేడు ప్రతిపక్షస్థానాలలో కూర్చున్నారు.

స్పీకరు, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరగడానికి అవకాశ మిచ్చినందుకు పాక్ ప్రధాని చౌదరీ మహమ్మద్ ఆలీ సుహ్రావర్దీకి ధన్యవాదా లర్పించారు.

మాజీ ప్రధాని మిస్టర్ ఆలీ ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడంవల్ల తొందర తొందరగా ముస్లిం లీగ్ పార్టీవిప్ యూసుఫ్ హరూన్ పక్కన కూర్చున్నాడు. ఆయనకు ఫజ్లుల్ హక్ పక్కనే స్థానం ప్రత్యేకించబడిందని హరూన్ అన్నాడు. మహమ్మద్ ఆలీ పత్రికా ప్రతినిధులతో మామూలుగా కులాసాగా ముచ్చటిస్తూ, తన పాత పదవి బాధ్యతలు లేకహాయిగా వున్నానన్నాడు.

సుహ్రావర్దీ ముచ్చటిస్తూ, తను ప్రతిపక్ష నాయకుడుగా నూతనపాత్రను నిర్వహించడానికి కొంతకాలం పడుతుందన్నాడు.

ఒక సవర్ణ హిందువు శ్రీ కామినీకుమార్ దత్త మంత్రిగా నియమించబడడం పాకిస్తాన్ చరిత్రలో ఇదే తొలిసారి.

పోర్టుఫోలియోలు

పోర్టుఫోలియోల కేటాయింపు నేడు సాయంకాలం ప్రకటించబడింది.

ప్రధాని చౌధురీ మహమ్మద్ ఆలీ: రక్షణ విదేశాంగ వ్యవహారాలు, కామన్‌వెల్తు సంబంధ బాంధవ్యాలు, ఆర్థికశాఖలు.

డాక్టర్ ఖాన్ సాహెబ్: రహదారి, సంస్థానాలు, సరిహద్దు ప్రాంతాల శాఖలు.

ఎ. కె. ఫజ్లుల్ హక్ హాజీబ్ ఇబ్రహీం రహంతుల్లా: వాణిజ్య, పరిశ్రమ శాఖలు.

సైయద్ ఆబిద్ హుసేన్: కాశ్మీర్ వ్యవహారాలు, విద్యాశాఖలు.

కామినీకుమారదత్తా:- న్యాయ, ఆరోగ్య శాఖలు.

పీర్ ఆలీ మహమ్మద్ రషీద్: సమాచార, ప్రసార శాఖలు.

మహమ్మద్ నూరుల్‌హక్: కార్మిక, వర్క్సు, మైనారిటీ శాఖలు

అబ్దుల్ లతీఫ్ బిశ్వాస్: ఆహార వ్యవసాయ శాఖలు.

సర్దార్ అమీర్ ఆజంఖాన్: నిర్వాసిత పునరావాస, పార్లమెంటరీ వ్యవహారాల స్టేట్ మంత్రి.

లుత్ఫూర్ రహమాన్‌ఖాన్: ఆర్థికశాఖ స్టేట్సు మంత్రి.

ఓరియంటల్ గవర్నమెంటు సెక్యూరిటీ లైఫ్ అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్., బొంబాయి

1954 లో ఓరియంటల్ గవర్నమెంట్ సెక్యూరిటీ లైఫ్ అస్యూరెన్స్ కంపెనీ అపూర్వమైన విజయం సాధించినట్లు 1954 డిసెంబర్ 31 వ తేదీతో పూర్తి అయిన సంవత్సరపు వ్యాపారానికి సంబంధించిన నివేదిక తెలుపుతూవుంది.

47 3/4 కోట్ల రూపాయల విలువమేరకు కంపెనీ కొత్త భీమావ్యాపారాన్ని పూర్తి చేసింది. 1,24 476 పట్టాలు జారీచేసింది. క్రిందటి సంవత్సరం కంటె 24 1/3 కోట్ల రూపాయల వ్యాపారం ఎక్కువగా చేసింది. సగటు ప్రీమియం రాబడి 1953 లోని రు 2,989 నుంచి 1954 లో రు. 3 837 కు పెరిగింది. ప్రీమియం రాబడి పదికోట్ల రూపాయలు దాటింది 108½ లక్షలకు కొంచెం తక్కువగా మరణించిన పట్టాదారుల క్లెయిములక్రింద, 322½ లక్షలకు కొంచెం తక్కువగా పరిపక్వమైన పట్టాల క్రింద చెల్లించింది. కంపెనీ నిధి 78¼ కోట్ల రూపాయలకు పెరిగింది. రెన్యూయల్, ప్రీమియంలలో ఖర్చు లాప్సుల నివృత్తి కంపెనీకి అనుకూలంగా వుంది. ప్రీమియం రాబడిపై 4 12% వడ్డీ రాబట్టింది. కంపెనీని మ్యూచుయలైజు చెయ్యడానికి కూడా తలపెట్టి, ఒక స్కీమును ప్రభుత్వానికి అందజేసింది కూడా భారతీయ భీమా కంపెనీలలో అతి పురాతనమైన ఈ సంస్థ జీవిత భీమా వ్యాపారంలోను ఇతర భీమా వ్యాపారాలలోను సర్వతోముఖమైన అభివృద్ధిని సాధించింది.

ఆంధ్రలో నర్సులకు శిక్షణ

పథకం అమలుకు రాష్ట్రప్రభుత్వం ఆమోదం

కర్నూలు, ఆగస్టు 12—కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల కింద గ్రామ ప్రాంతాలలో మాతా, శిశు సంక్షేమ కేంద్రాల నిర్వహణకు సుశిక్షితులైన నర్సులు, మంత్రసానులు ఎక్కువ మంది అవసరమైన దృష్ట్యా నర్సింగ్, మంత్రసానితనం వృత్తులలో శిక్షణ యివ్వడానికి యూనియన్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక పథకాన్ని అమలు పరచడానికి ఆంధ్ర ప్రభుత్వం ఆమోదించింది.

ఈ పథకాన్ని 1955-56 వ సంవత్సరంలో అమలు పరచవచ్చునని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్లు పేర్కొనబడింది.

ఈ దిగువ పేర్కొన్న మూడు వైద్య సంస్థలలో ఒక్కొక్కదానిలో 30 మంది ఆగ్జిలరీనర్సు-మిడ్‌వైఫ్‌లు నర్సింగ్, మంత్రసానితనం వృత్తులలో శిక్షణ ఇచ్చే నిమిత్తం తగు సౌకర్యాలను కల్పించడానికి ఆంధ్ర ప్రభుత్వం నిశ్చయించింది.

(1) గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి, గుంటూరు; (2) కింగ్ జార్జి ఆసుపత్రి, విశాఖపట్నం; (3) గవర్నమెంట్ హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రి మచిలీపట్నం. ఈ ఆసుపత్రులలో మంత్రసానులకు శిక్షణ ఇవ్వడానికి ఇదివరకు ఏర్పాట్లు జరుపబడ్డాయి. ఇప్పుడు ఆ ఆసుపత్రులలో మంత్రసానులకు బదులుగా నర్సింగ్, మంత్రసానితనం వృత్తులలో శిక్షణ యివ్వడానికి (నర్సు-మిడ్‌వైఫ్) ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మూడు వైద్య సంస్థలలో మొట్టమొదటగా 15 మందికి శిక్షణ సౌకర్యాలు కల్పించబడగలవు ఆరుమాసాల తర్వాత ఆ సంఖ్య 30 కు పెంచబడగలదు.

ఆంధ్రరాష్ట్రంలోని మూడు వైద్య సంస్థలలో నర్సింగ్, మంత్రసానితనం వృత్తులలో (ఆగ్జిలరీ నర్సు-మిడ్‌వైఫ్‌కు) శిక్షణ యివ్వడానికి 1955-56 లో మొదటి వాయిదాకింద గ్రాంటురూపంలో 47,200 రూ. లను ఇండియా ప్రభుత్వం మంజూరు చేసింది.

ఈ పథకంకింద శిక్షణ కాలంలో ఒక్కొక్క అభ్యర్థికి మాసానికి 50 రూపాయల చొప్పున స్టయిపెండ్ ఇవ్వబడగలదు. ఆంధ్రరాష్ట్రానికి చెందిన అభ్యర్థులకే స్టయిపెండులు ఇవ్వబడగలవు. స్టయిపెండులు పొందిన అభ్యర్థులు శిక్షణ ముగిసిన తర్వాత కనీసం మూడేళ్ళపాటు కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రాంతాలలో పని చేయవలసివుంటుంది.

ఆ మూడు శిక్షణ కేంద్రాలలో అదనపు సిబ్బంది నియామకాన్ని కూడా ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకాన్ని అమలుపరచే నిమిత్తం ఆ మూడు వైద్య సంస్థలలో తగు ఏర్పాట్లు చేయడానికి ఒక్కొక్క కేంద్రానికి 7000 రూపాయల చొప్పున ఆంధ్రప్రభుత్వం మంజూరు చేసింది

త్వరలో తిరువాన్కూరు తమిళ కాంగ్రెస్ ఖైదీల విడుదల

తిరువేంద్రం, ఆగస్టు 12—తిరువాన్కూరు తమిళనాడు కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టబడిన కేసుల ఉపసంహరణను గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, కొన్ని రోజులలో నిర్ణయం జరుగగలదని కేరళ యూనియన్ ముఖ్యమంత్రి శ్రీ పనంపిల్లి గోవిందమీనన్ నేడు పత్రికా ప్రతినిధులతో అన్నాడు.

ఈ కేసుల ఉపసంహరణ, కార్యకర్తల విడుదల స్వాతంత్ర్య దినోత్సవంనాడు ప్రకటించబడగలదని ఇక్కడివారు భావిస్తున్నారు.

భారతీయ యువకుల సంఘాధ్యక్షుడు రామకృష్ణబజాజ్ జెనీవాలో ఆగస్టు 18 నుంచి 25 వరకు జరుగనున్న "పరమాణుశక్తి శాంతికాల ప్రయోజనాలు యువకుల" విద్వత్ గోష్ఠికి ఆహ్వానించబడినాడు.

HEWLETT'S MIXTURE
With or Without opium
IN 4 OZS & 10 OZS BOTTLES
80 ఏళ్లపైగా ప్రజాదరణ పొందింది. అజీర్తి, కడుపులోనిఅస్వస్థతలు, ప్రేగులలోని జబ్బులు వగైరాలకు నమ్మకమైనది.



Sole Proprietors:
C. J. HEWLETT & SON (INDIA) LTD.
86, NYNIAPPA NAICKEN ST. MADRAS.3.
Stocks available from ALL RELIABLE CHEMISTS.

మెషినరీ
మా వద్ద లిస్టరు, ఓక్స్లాలు ఆయిలు యింజన్లు, ఆటోమేటిక్ రైసుమిల్లు, హల్లర్లు, పచ్చి బియ్యం, ఉప్పుడు బియ్యం పోలిషింగు కోన్లు, పేడి సెపరేటర్లు, బేబీ యెక్సు పెల్లర్లు, ఫిల్టరు ప్రెసెస్సు, హల్లరు సిలిండర్లు అమ్మకమునకు సిద్ధముగా వున్నవి.
చోడే అప్పారావు యింజనీరింగు వర్క్సు
పోస్టు బాక్సు నెం. 8
కాకినాడ

ది ఈస్టరన్ షిప్పింగ్ కార్పొరేషన్ లి., మేనేజింగ్ ఏజంట్లు:
ది సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లి.,
మలయా - మద్రాసు
టి. ఎస్. ఎస్. "స్టేట్ ఆఫ్ మద్రాస్" పై స్టీమరు ప్రయాణీకులతో సింగపూరు, పోర్టు స్వెటన్‌హామ్, పెనాంగునుండి నాగపట్టణమునకు 16-8-55 తేది ఉ॥ 7 గంటలకు, మద్రాసుకు 17-8-55 తేది ఉ॥ 7 గంటలకు చేరును.
ఆయా స్థలములలో చేరినవెంటనే ప్రయాణీకులు దిగుటకు ప్రారంభింతురు. మద్రాసు పాసెంజర్లు సౌత్ క్వే నం. 1 వద్ద స్టీమరు చేరినవెంటనే దిగుటకు ప్రారంభింతురు.
ఏజెంట్లు:
కె. పి. వి. షేక్ మహమ్మద్ రౌథర్ అండ్ కో.,
41, లింగిచెట్టి వీధి, మద్రాసు-1.
ఫోన్ నెం. 4972/3.

స్థాపితము: 1920 సం॥ రం.
సమస్త చర్మ వ్యాధులకు, తెలుపు మచ్చలు, (బొల్లి) వగైరాలకు చికిత్సా నిపుణులు. కేటలాగు, సలహా ఉచితము.
రెడ్డి & కో, (రిజిస్టర్డు)
గోపాలపురం, తూ. గో. జిల్లా(వయా)తణుకు.

మెసర్సు పి. ఎస్. ఎస్. ఎస్. అంబలవాన చెట్టియార్ అండ్ కో., లిమిటెడ్ వారు ఉత్పత్తి చేసే బ్రౌన్ సర్కిల్స్, కాపర్ సర్కిల్స్, పటాసులకు తిరుపతి మినహా ఆంధ్ర ప్రాంతానికి మేము ఏజంట్లుగా నియమించబడినామని తెలుపుటకు సంతసించుచున్నాము.
మువ్వల సుబ్బారాయుడు
కమిషన్ ఏజంటు, గుంటూరు.



ఇండియా, పకిస్తాన్, తదితర దేశాల్లో బ్రాంచీలు ఏజన్సీలు
అహమదాబాద్, ఆగ్రా, ఆంట్‌వెర్ప్ (బెల్జియం), ఇండోర్, ఉజ్జయిన్, కటక్, కలకత్తా, కాన్పూరు, కొలంబో (సిలోన్), కోయంబత్తూరు, గౌహతి, చిట్టగాంగ్ (తూర్పు పకిస్తాన్), జల్‌పాయిగురి, జోర్‌హాట్, ఢాకా (తూర్పు పకిస్తాన్), ఢిల్లీ, తిరుచిరాపల్లి, నాగపూరు, నైరోబీ (బ్రి. తూ. ఆఫ్రికా), పాట్నా, బరోడా, బళ్లారి, బెంగుళూరు, బొంబాయి, మద్రాసు, మధుర, లక్నో, విజయవాడ, సికింద్రాబాద్, హుబ్లీ

GAF-376-55

ఓరియంటల్ గవర్నమెంట్ సెక్యూరిటీ లైఫ్ అస్యూరెన్స్ కో, లిమిటెడ్

80వ వార్షిక సాధారణ సమావేశం

సర్ కోవాస్‌జీ జహంగిర్ బార్ట్ ప్రసంగం

ఓరియంటల్ గవర్నమెంటు సెక్యూరిటీ లైఫ్ అస్యూరెన్స్ కో లిమిటెడ్ 80 వ వార్షిక సాధారణ సమావేశం 10-8-1955 తేదీ బుధవారంనాటి సాయంకాలం 4 గంటలకు బొంబాయిలోని ఓరియంటల్ బిల్డింగ్సులో గల కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగినపుడు చైర్మన్ సర్ కోవాస్ జీ జహంగీర్ బార్ట్., జి. బి. ఇ., కె. సి. ఐ. ఇ., జె. పి., సమావేశానికి అధ్యక్షత వహిస్తూ సభ్యులకు నివేదిక సమర్పించబడిన సంవత్సరం ముగిసిన పిదప సర్ పురుషోత్తందాస్ ఠాకూర్ దాస్ యిచ్చిన రాజీనామాను గురించి డైరెక్టర్ల బోర్డు ఆ రాజీనామాను ఆమోదిస్తూ గత 36 సంవత్సరాలుగా డైరెక్టరుగాను, అందులో 22 సంవత్సరాలు బోర్డు చైర్మన్‌గాను వుంటూ ఆయన కంపెనీకి చేసిన సేవను ఉగ్గడిస్తూ చేసిన తీర్మానాన్ని గురించి విపులంగా పేర్కొన్నారు. సర్ పురుషోత్తందాస్ చేసిన సేవను గుర్తించి, దానికి చిహ్నంగా కంపెనీ కార్యాలయంలో ఒక ముఖ్యమైన చోట ఆయన 'బస్ట్' విగ్రహం నెలకొల్పబడడాన్ని గురించి కూడా ఆయన వివరించారు.

ఆయన ఇంకా ఈ విధంగా అన్నారు: "1954 డిసెంబర్ 31 వ తేదీతో ముగిసిన సంవత్సరపు లెక్కలను, నివేదికను మీకు సంతోషంతో సమర్పిస్తున్నాను. ఈ నివేదిక ప్రతులు వాటాదారులకు, కోరిన పట్టాదారులకు అందజేయబడినందున అవి చదువబడినట్లు ఎంచ్చున్నవే భావిస్తున్నాను.

రెట్టింపుకు పైగా నూతన వ్యాపారం

క్రిందటి సంవత్సరం పూర్తి చెయ్యబడిన కొత్త వ్యాపారం యితఃపూర్వపు రికార్డులన్నింటిని మించిపోయినది. రు. 47¾ కోట్లకు పైబడిన భీమా మొత్తానికి 1,24,476 పట్టాలు జారీచెయ్యబడినవి. అంతే అంతకు ముందు సంవత్సరం పూర్తిచెయ్యబడిన కొత్తవ్యాపారం కంటె రు. 24 1/3 కోట్ల రూపాయల భీమాకు 46 201 పట్టాలు జారీచెయ్యబడినవని యిది సూచిస్తున్నది. ఈ విధంగా కంపెనీ క్రిందటి సంవత్సరం రెట్టింపుకు పైగా పూర్తి చేసి ఆ ద్వితీయ విజయం సాధించింది. భీమా పట్టాల సగటు మొత్తంలో కూడా హెచ్చుదలవుంది. అంతకు ముందు సంవత్సరం సగటు పట్టా మొత్తం రు 2,989 కాగా క్రిందటి సంవత్సరం అది రు. 3,837 కు హెచ్చడం గమనార్హం.

క్రిందటి సంవత్సరం మొత్తం ప్రీమియం రాబడి పదికోట్ల రూపాయలు దాటింది అది 1953 లో రు. 952¾ లక్షలు కాగా 1954 లో రు 1,046 1/4 లక్షలు దాటి, రు 93 2/3 లక్షల పెరుగుదలను సూచించింది.

మరణాల మూలంగా క్రిందటి సంవత్సరం తేలిన క్లెయిముల మొత్తం రు 108½ లక్షలు పరిపక్వమైన పట్టాల మొత్తం రు 322 1/2 లక్షలకు స్వల్పంగా తక్కువ. మోర్టాలిటీ విషయంలో కూడా కంపెనీ పరిసితి అనుకూలంగా వుంది. నూటికి 41 7% మరణాలు వుండవచ్చునని అంచనా వేసుకోగా అసలు సంభవించిన మరణాలసంఖ్య 37 0% విస్తృత్తిలోనే వుంది.

రెన్యూయల్ ఖర్చు నిష్పత్తిలో కూడా అనుకూల్యం

కంపెనీ నిర్వహణ వ్యయం క్రిందటి సంవత్సరం ప్రీమియం రాబడిలో నూటికి 25 4 అదే 1953 లో 23 4% అయితే ఈ 1 9% పెరుగుదలకు కారణం ఉద్యోగులకు భావి కాలంలో యివ్వబడగల గ్రాట్యుయిటీల క్రింద 20 లక్షల రూపాయల కేటాయింపేనని తేలింది. రెన్యూయల్ ఖర్చు నిష్పత్తి క్రిందటి సంవత్సరానికి 11 67%. అదే 1953 లో 14 40% అంటే 2 73% తగ్గిందన్న మాట

గత సంవత్సరపు వ్యాపార ఫలితంగా సంవత్సరాంతానికి కంపెనీ నిధి రు. 78¼ కోట్లకు కొంచెం పైగా హెచ్చింది

పట్టాలపై ఋణాలకు దరఖాస్తులు ఇంచుమించుగా అంతకు ముందు సంవత్సరపు దరఖాస్తుల ప్రమాణంలోనే వున్నది పట్టాలపై మంజూరు చెయ్యబడిన ఋణాల మొత్తం (ఆటోమాటిక్ ప్రీమియం ఋణాలు గాక) సంవత్సరాంతానికి తేలినది రు 592 1/3 లక్షలకు కొంచెం ఎక్కువగా వుంది.

కంపెనీ నిధులపై ఆదాయపుపన్ను పోగా ఆర్జించుకొన్న నికరపు వడ్డీరేటు 1954 లో నూటికి 4 12 అంతకుముందు సంవత్సరంలో కంపెనీ సంపాదించిన వడ్డీరేటు నూటికి 3 57. 1953లో ఒక సంవత్సరపు ఆదాయపు పన్ను మాత్రమే వాపసు పొందగా 1954లో రెండేళ్లది వాపసు పొందడమే ఈ తేడాకు ముఖ్యకారణం

పట్టాల లాప్స్ నిష్పత్తి 1953లో నూటికి 5 5 నుంచి 1954లో నూటికి 5 33 తగ్గి అభివృద్ధిని సూచించింది.

ఈ నివేదిక వాటాదారులకు, పట్టాదారులకు పంచిపెట్టగల లాభాలను నిర్ణయించే నిమిత్తం మూడేళ్ళకు ఒకసారి జరిగే ఆస్తి అప్పుల మదింపు వేసే త్రైవార్షిక గడువులోని తుది సంవత్సరానికి చెందినట్టిది ఆ మదింపు యిప్పుడు జరుగుతూ వుంది. తత్ఫలితం త్వరలోనే తేలగలదు

పట్టాదారుల డైరెక్టర్లు

1955 జూన్ 1 వ తేదీని మూడేసి సంవత్సరాలకు ఒకసారి మామూలుగా జరిగే పట్టాదారుల సమావేశం 1938 వ సం॥రపు ఇన్సూరెన్స్ ఆక్టు 48 వ సెక్షన్ ప్రకారం జరిగినపుడు దహ్యాభాయ్ వల్లభభాయ్ పటేల్, పాషాభాయ్ పటేల్, చంద్రకాంత్ చోటాభాయ్ పటేల్ డైరెక్టర్లుగా తిరిగి ఎన్నుకోబడ్డారు

చెయిర్మన్ సర్ కోవాస్ జీ జహంగీర్ బార్ట్

కంపెనీ మ్యూచుయలైజేషన్

కంపెనీని మ్యూచుయలైజేషన్ పద్ధతిని నిర్వహించడానికి డైరెక్టర్లు చేసిన యోచనను గురించి ఒక్కమాట: గత జూన్ 15వ తేదీని డైరెక్టర్లు వాటాదారుల అసాధారణ జనరల్ సమావేశం జరిపించినపుడు తాము తయారు చేసిన మ్యూచుయలైజేషన్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి కొంత చర్చకు పిదప వాటాదారులు దానిని ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి పట్టాదారులకు జ్ఞాపకం వుండి వుంటుంది కంపెనీ విస్తృతపరిమాణం దృష్ట్యానేమి, అది పొందుతున్న సత్వరాభివృద్ధిదృష్ట్యానేమి, దాని నిర్వహణ బాధ్యతను పూర్తిగా పట్టాదారులకు వదిలివేయడమే లక్ష్యంగా గల ఈ పథకాన్ని ప్రవేశపెటడం అభిలషణీయమైనదని డైరెక్టర్లు 1948 లోనే తలపోశారు పైన పేర్కొన్న అసాధారణ జనరల్ సమావేశంలో నేను ప్రసంగిస్తూ సూచించిన విధంగా కంపెనీ స్థాపించబడిన తొలి రోజుల్లో వాటాధనానికి అత్యధికమైన ప్రాధాన్యం ఆవశ్యకత వున్నప్పటికీ, వాటాదారులకు వారి మొత్తం చెల్లించివేసి కంపెనీ వ్యవహారాల యాజమాన్యాన్ని పట్టాదారులచే ఎన్నుకొనబడేవారికి అప్పగించదగు సమయం ఆసన్నమైనదని డైరెక్టర్లు భావించారు ఈ అభిప్రాయంతోనే మ్యూచుయలైజేషన్ స్కీమును, దానికి గల యావత్తు సాధకబాధకాలను గురించి డైరెక్టర్లు పరిశీలించి, ఆనాటి అసాధారణ సమావేశంలో ఆమోదించబడిన స్కీమును ప్రభుత్వానికి అందజేయదగు సమయం మాసన్నమైనదని యిప్పుడు భావిస్తున్నారు ఈ స్కీము దేశంలోని అన్ని ప్రధాన వార్తా పత్రికలలోను ప్రచురించబడుతున్నది ఇండియా ప్రభుత్వంకూడా ప్రభుత్వపు గెజెటులో దానిని ప్రకటిస్తున్నది. ఈ విధంగా స్కీముకు అత్యధికమైన ప్రచారం యివ్వబడినది దీనిపై సూచనలుగాని, ఆక్షేపణలుగాని ఎవరయినా చెయ్యదలచుకొంటే కంట్రోలర్ ఆఫ్ ఇన్సూరెన్స్‌కు వచ్చే సెప్టెంబర్ 30 వ తేదీ లోపుగా తెలుపుకొనవలసివుంది అంటే పట్టాదారులు వాటాదారులుగాని తమ ఆక్షేపణలు లేక సూచనలు, ప్రభుత్వ పరిశీలనకై పంపడానికి రెండు నెలల వ్యవధి వుంటుంది పట్టాదారులకు, వాటాదారులకుమధ్య ఎట్టి తరతమ భేదాలు రానివ్వరాదన్న ముఖ్య విషయాన్ని డైరెక్టర్లు ఎక్కువ ఆదుర్దాతోను, శ్రద్ధతోను పరిశీలించారు తమ చర్యను బాగా సమర్థించుకొనడానికి వీలుగా ఇండియాలోని ఒక సుప్రసిద్ధ న్యాయవాదితో వాటాదారులకు యివ్వదగు న్యాయసమ్మతమైన పరిహారం మొత్తం నిర్ణయించడం విషయమై సంప్రతించి సలహా పొందారు ఆయన ఈ సమస్యను సాకల్యంగా పరిశీలించి రు 8,800/- పరిహారంగా నిర్ణయించారు ఈ మొత్తమైనా సరాసరిగా యిచ్చివేయబడదు కొంతకాలం తర్వాత యివ్వబడుతుంది లేదా కొన్ని సంవత్సరాలపాటు యివ్వబడుతుంది దీనిని కంపెనీ ఆస్తులలో దేనినుంచో పరిగ్రహించడానికి కూడా వీలులేదు కంపెనీ లాభనష్టాల మదింపు గడువులలో తేలే మిగులు మొత్తంలో 15% మొత్తంనుంచే రాబట్టబడుతుంది. అన్నిటికంటె ముఖ్యంగా పరిశీలించవలసిన విషయమేమంటే కంపెనీ నియమావళి ప్రకారం తమకు హెచ్చు డివిడెండ్లు రావడానికి వీలుగా తోడ్పడే మొత్తాన్ని గడచిన సంవత్సరాలలో వాటాదారులు వదులుకొని పట్టాదారుల నిధి అభివృద్ధి పొందడానికి దోహదమిచ్చారు అలా వారు వదులుకొన్న మొత్తంలో ఒక నిధి ఏర్పాటు చెయ్యబడి వుంటే, యిప్పుడు వారికి చెల్లించాలనుకొంటున్న మొత్తం సులభంగా చాలవరకు లభ్యమై వుండేది. ఈ 8 800 రూపాయల మొత్తం కేటాయింపు వలను తృప్తికరమైన కంపెనీ కార్యనిర్వహణ విధానం ఫలితంగా భావికాలంలో డివిడెండ్లు పెరుగుదలకు మరే అవకాశం వుండబోదన్న సంగతి యింతకంటె ముఖ్యంగా ఆలోచనీయమౌతున్నది. కంపెనీ వ్యాపార నిర్వహణ విశిష్టతకు గత కొలది సంవత్సరాల అభివృద్ధే తార్కాణం.

మ్యూచుయలైజేషన్ స్కీము అమలు జరిపిన తేదీనుంచి డిబెంచర్-హోల్డర్ల డైరెక్టర్ల సంఖ్య యిప్పుడున్న 9 నుంచి 5కు తగ్గించబడగలదు కంపెనీ వ్యవహారాల నిర్వహణలో పట్టాదారులే విశేషమైన బాధ్యతను నిర్వహించడానికి వీలుగా డిబెంచర్ హోల్డర్ల డైరెక్టర్ల సంఖ్య డిబెంచర్లు పరిపక్వమైన కొలదీ తగ్గి, పట్టాదారుల డైరెక్టర్ల సంఖ్య హెచ్చడానికి అవకాశం ఏర్పాటు చెయ్యబడ్డది

కొన్ని త్రైవార్షిక మదింపులలోని మిగులు మొత్తాలకు అకస్మాత్తుగా ఏవిధమైనయిబ్బంది కలగకుండా కొంతకాలానికి పిమ్మటనే ఆ పరిహారం చెల్లించబడగలదు లేదా కొన్ని సంవత్సరాలుగా చెల్లించబడగలదు.

మ్యూచుయలైజేషన్ సూత్రంపైన, పరిహారం మొత్తంపైన ఏనిర్ణయాలకైనా రావడానికి ముందుగా డైరెక్టర్లు శ్రద్ధగా పరిశీలించవలసిన విషయాలు అన్నీ కాకున్నా కొన్ని అయినా అవును ఈ ముఖ్య సమస్యపై డైరెక్టర్ల యోచన గత కొలది సంవత్సరాలలోను ఏవిధంగా వున్నదీ సూచించడానికే యిదంతా చెప్పాను.

వాటాదారులకు చెల్లించివేసిన పిదప పట్టాదారులకు ఒనగూడే లాభం నిజంగా అమితం కంపెనీ నిర్వహణభారం పూర్తిగా తమకు కలగడమే గాక, భావికాలంలో యిక యెట్టి డివిడెండ్ల చెల్లింపు బాధ్యతలు వుండవు కనక, మిగులు మొత్తం అంతా పట్టాదారుల మధ్య పంపిణీకే లభించడం మూలంగా ఆర్థికంగా కూడా ప్రయోజనం వుంది ఈ అంశాలన్నిటి దృష్ట్యా ప్రభుత్వానికి అందజేయబడిన ఈ స్కీమును ఆమోదించవలసిందిగా పట్టాదారులకు మనఃపూర్వకంగా సిఫారసు చెయ్యగోరుతున్నాను

భీమా జాతీయకరణ సమస్య

ఇక ఎక్కువ చికాకు కలిగిస్తున్న భీమా జాతీయకరణ మాట. ఈ సందర్భంలో నాకు ముందుగా చైర్మన్‌గా వున్నవారు 1953 మార్చి 17 వ తేదీని అహమ్మదాబాద్‌లో ఓరియంటల్ భవనాలను తెరచినపుడు చెప్పిన దానిని పూర్తిగా ఉదహరించడంకంటె నేను కొత్తగా చెప్పదగినది ఏమీ లేదు ఆనాటి ప్రసంగం పట్టాదారుల, వాటాదారుల సమావేశంలో చెయ్యబడనిది కావడంవల్ల, ఆయన ఆనాడు చెప్పిన ముఖ్యాంశాలను మీరు పరిశీలించడం సముచితం కాగలదనే అభిప్రాయపడుతున్నాను.

"బ్రిటన్‌లో బొగ్గు పరిశ్రమను జాతీయం చెయ్యడంతో ఉత్పత్తి తగ్గి, వ్యయం పెరిగిపోయిన సంగతిని హెచ్చరికగా గమనించడానికి ఇదులు అధికారంలో వున్న మన మంత్రులు జాతీయకరణకు ఎంత మాత్రం అనుకూలంగాని ఒక వ్యాపారాన్ని జాతీయం చెయ్యడాన్ని గురించి, సోషియలైజు చెయ్యడాన్ని గురించి మన మంత్రులు తేలికగా మాట్లాడుతూవుండడం విస్మయం కలిగిస్తున్నది. ప్రయివేటు సంస్థగా న్యాయమైన పోటీ పరిసితులు విశేషాభివృద్ధి సాధనకు వీలుగా బహుముఖ పరిశోధనలు సాగించవలసిన వ్యాపార మిది కాగా, నేను సోషలిజాన్ని వాదిస్తున్న వారికి "ముఖ్యంగా వితంతువులకు, అనాథ బాల బాలికలకు ట్రస్టీలుగా వ్యవహరించే మాఇన్సూరెన్స్ కంపెనీల జోలికి రావలదని వినయపూర్వకంగానే ఒక హెచ్చరిక చెయ్యగోరుతున్నాను."

"తమ విధానాలకు సంబంధించిన ప్రకటనల విషయంలో ఒకసారి చెప్పినదానికి భిన్న ప్రకటనలు చేస్తూ వుండడంవల్ల దేశం ఆర్థిక వ్యవస్థకు కలగదగు అపాయాన్ని దృష్టిలో పెట్టుకొని భిన్నత్వం లేకుండా వ్యవహరించవలసిందనే నమ్రభావంతో నేను కోరుతున్నాను."

అప్పటి నుంచి యించుమించుగా అన్ని కంపెనీల అధ్యక్షులు ఈ విషయాన్ని అతిశ్రద్ధగా పరిశీలిస్తూ వచ్చారు ఈ విషయంలో యింతవరకు చెప్పబడిన దానిని నేను మనఃపూర్వకంగా ఏకీభవిస్తున్నానని చెప్పడంకంటె నేను కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు.

మన అనుబంధ సంస్థ "ఓరియంటల్ ఫైర్" వార్షిక సాధారణ సమావేశంలో అధ్యక్షుడుగా నేను చేసినప్రసంగంలోనే ఇండియన్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీల భావికి ముప్పు కలిగించే ఈ విషయంలో నా అభిప్రాయాన్ని వివరించి వున్నాను ఇది చాలా అభివృద్ధి నిరోధకమైన చర్య అని మరొకసారి చెప్పగోరుతున్నాను, భీమా కంపెనీలు జాతీయం చెయ్యబడ గలవనే బెదరింపుగాని, వదంతిగాని విదేశాలలో కూడా విస్తృతమైన వ్యాపారం చెయ్యగోరుతున్న భారతీయ భీమా సంస్థల గౌరవ ప్రతిష్ఠలను భంగపుచ్చగలవని నేను అభిప్రాయ పడుతున్నాను.

ఆ రోజు సమావేశంలోనే మన అనుబంధ సంస్థ అభివృద్ధి, ఆదాయ వ్యయాలు మున్నగు వాటిని వివరించి వున్నాను. ఆ లెక్కలన్నీ మీకుసమర్పించబడిన నివేదికలో ప్రత్యేకంగా చూపబడినవి అన్ని శాఖలలోను క్రమాభివృద్ధిని సాధించినాము. రిజర్వు నిధుల పరిస్థితిని బలపరచుకొని, ఇతర అవసరాలకు తగు ఏర్పాటు చేసిన పిదప ఆదాయపు పన్నుతో నిమిత్తం లేని డివిడెండును షేరు 1-కి రు 15 నుంచి రు 20 కి హెచ్చించడం సాధ్యపడ్డది మన అనుబంధ సంస్థ కూడా సుస్థిరమైన పునాదులపై బలపడుతోంది ఒక్క జీవిత భీమాయే గాక, మనం వ్యాపారం చేస్తున్న యితర శాఖలలో కూడా అత్యుత్తమమైన "ఓరియంటల్" సంప్రదాయంలో సేవ చెయ్యగల పరిస్థితిలో వున్నామనే సంతృప్తి నాకు కలిగింది.

నా ప్రసంగాన్ని ముగించడానికి ముందు 47¾ కోట్ల రూపాయల విలువ మేరకు కొత్త వ్యాపారాన్ని సమకూర్చిన ఏజంట్లను, హెడ్ ఆఫీసులోను, బ్రాంచీలలోను గల ఉద్యోగులు సంవత్సరం పొడుగున చేసిన కృషికి వారిని అభినందించ గోరుతున్నాను.

గత 8 వ తేదీన యానాం మేయరు ఎన్నిక జరిగిన సందర్భంలో తీసిన ఫోటో. (పూలదండలు వున్న వారిలో ఎడమనుంచి కుడికి) 1. శ్రీ ఎర్రా జగన్నాధరావుగారు (డిప్యూటీ మేయరు), 2. కామిశెట్టి పరసు రామ వరప్రసాద రావుగారు (మేయరు) 3. శ్రీ బెజవాడ వెంకట రామదాసుగారు (డిప్యూటీ మేయరు)

హైదరాబాద్ నగర హిందీ ప్రేమీమండలి

శ్రీ లక్ష్మణరావ్ అధ్యక్షతన నూతన కార్యవర్గం

హైదరాబాద్, ఆగస్టు 8—శనివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ హిందీ ప్రచారసంఘ కార్యాలయంలో నగర హిందీ ప్రేమీ మండలి సర్వసభ్య సమావేశం జరిగింది మండలి అధ్యక్షులు శ్రీ ఆర్. ఎం జోషిగారు అధ్యక్షత వహించారు శ్రీ జోషిగారు హిందీ ప్రేమీమండలి ద్వారా హైదరాబాద్ నగరంలో ఇంతవరకు జరిగిన హిందీ కార్యకలాపములను సమీక్షించారు కేంద్రసంఘ కార్యదర్శి శ్రీ ఆంజనేయ శర్మగారు భవిష్యత్తులో హిందీ ప్రేమీమండలి చేయవలసిన కార్యక్రమములను వివరించారు,

శ్రీ రామకృష్ణదూత్‌గారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ హైదరాబాద్‌లో శాఖా కార్యాలయమును స్థాపించిన దాదిగా, ప్రజలలో చైతన్యం ఎక్కువ కలుగుతున్నదనీ, జాతీయ భాష ఒక సమస్యగా పరిణమిస్తున్న ఈ రోజుల్లో కేంద్రశాఖ దానికి అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్న హిందీప్రేమీ మండలులు చేస్తున్న కృషివలన ప్రాంతీయ భాషాభిమానులలో బయలుదేరిన సందేహాలు దూరమవుతున్నవని చెప్పారు

క్రింద పేర్కొన్న సభ్యులతో కార్యవర్గం ఎన్నుకొనబడింది: అధ్యక్షుడు: శ్రీ లక్ష్మణరావుగారు; ఉపాధ్యక్షులు: శ్రీ కపిల కాశీపతి, సిద్ధయ్యపురాణిక్ గార్లు: కార్యదర్శులు శ్రీ మధుసూదన చతుర్వేదీ, శ్రీ రాఘవాచార్యులు, హమీదుద్దీన్ షా హిద్ గార్లు. సభ్యులు: డాక్టర్ పుటపర్తి శ్రీనివాసాచార్యులు, శ్రీమతి సావిత్రి చెన్నారెడ్డి, అబ్దుల్ కాదర్ సర్వరీ, ఖండవల్లి లక్ష్మీరంజనం, హెచ్ బి కులకర్ణి, మగన్ చంద్ వేదీ, కె వెంకటాచార్య, యస్ వి శివరామశర్మ, సత్యనారాయణ లోయ, బద్రీ చంద్ చౌధరి, ఇల్లిందల సరస్వతీదేవి, శ్యామలా దేవిగార్లు.

వరంగల్లులో శ్రీ నార్లగారికి సన్మానం

వరంగల్లు, ఆగస్టు 9—"ఆంధ్రప్రభ" ఎడిటర్ శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు, "మద్రాస్ మెయిల్" సహాయ సంపాదకులు శ్రీ కప్పగంతుల సత్యనారాయణగారు నేడు హైదరాబాద్‌నుంచి ఇచ్చటికి వచ్చిన సందర్భంలో వారి గౌరవార్థం పటణ కాంగ్రెస్, వరంగల్ జిల్లా పత్రికా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి యస్. మూర్తిగారు అల్పాహార విందు ఏర్పాటు చేశారు అల్పాహార విందుకు శ్రీ కాళోజీ సోదరులు, టి హయగ్రీవాచారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, శ్రీ భండారు చంద్రమౌళీశ్వరరావు శ్రీపి సదాశివరావు మున్నగు స్థానిక కాంగ్రెస్ ప్రముఖులు, పత్రికా రచయితలు హాజరైనారు.

తర్వాత ఇష్టాగోష్ఠి సమావేశం జరిగినది. సమావేశంలో "విశాలాంధ్ర", ఆంధ్రదేశ-తెలంగాణా సంబంధాలు ఎలా ఉండాలనే దానిపై చర్చ జరిగింది.

స్థానిక "ఆంధ్రప్రభ-ఏజంటు" శ్రీ మల్లికార్జునరావుగారు శ్రీ నార్లగారిని పూలమాలతో అలంకరించారు తర్వాత మోనో యాక్టర్ శ్రీ వేణుమాధవ్‌గారు రాజకీయ నాయకులను, సినిమా తారలను ఇమిటేట్ చేశారు తర్వాత డాక్టర్ మూర్తిగారి ధన్యవాదములతో సమావేశం ముగించబడింది

శ్రీ నార్ల, శ్రీసత్యనారాయణగార్లు చరిత్రసిద్ధమైన వేయిస్తంభాల దేవాలయము వరంగల్లు ఖిల్లాలను చూచి, రామప్ప దేవాలయము దర్శించి నేడు మద్రాసు వెళ్లారు

ఉపాధ్యాయుల కనీసపు జీతం

హైదరాబాద్ విద్యా మంత్రి హామీ

ఖమ్మంమెట్టు, ఆగస్టు 10—హైదరాబాద్ ప్రభుత్వ విద్యా శాఖామంత్రి శ్రీ గోపాలరావు ఎక్బోటేగారు మధిర పట్టణ బాలికా మాధ్యమిక పాఠశాలను, సిరిపురం, జానకీపురం, బోనకల్లు, పాలడుగు, రెబ్బవరం మాధ్యమిక, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు మంత్రి వెంట శ్రీయుత బొమ్మకంటి సత్యనారాయణరావుగారు, జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ వి. సూర్యనారాయణరావుగారు, తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, జిల్లా కలెక్టర్ వున్నారు

మంత్రి తల్లాడ గ్రామం వెళ్లారు తల్లాడ మాధ్యమిక పాఠశాలవారు, తల్లాడ స్థానిక పంచాయతీ కమిటీవారు మంత్రికి సన్మాన పత్రములు సమర్పించారు. మార్గంలో గల వైరా కమ్యూనిటీ ప్లాను ఆఫీసును మంత్రి సందర్శించారు వైరా స్థానిక పంచాయతీ కమిటీవారు శ్రీ ఎక్బోటేగారికి సన్మానపత్రం సమర్పించారు ఈ గ్రామంలో గల భారతీయ గ్రంథాలయమును కూడా వారు సందర్శించారు మార్గమధ్యంలో వున్న వెంకటాయపాలెం పాఠశాల పోషకవర్గంవారు మంత్రికి తేనీటివిందు చేశారు.

ఖమ్మంలో

మధ్యాహ్నం ఖమ్మం పట్టణంలో ఖమ్మం జిల్లా ఉపాధ్యాయుల సంఘ సమావేశంలో శ్రీ ఎక్బోటేగారు ప్రసంగించారు. ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు శ్రీ హెచ్ వి. శర్మగారు అధ్యక్షత వహించారు కార్యదర్శి శ్రీ హరిగారు సన్మానపత్రం సమర్పించారు

జిల్లా ఉపాధ్యాయ సంఘంవారు ఉపాధ్యాయుల డిప్యుటేషన్ విధానమును రద్దు చేయవలసినదిగా, అలా డిప్యుటేషన్ చేయబడి, వారికి యింటి అద్దె వగైరా అలవెన్సులను యిప్పించవలసినదిగా కోరారు ఉపాధ్యాయులకు బేసిక్ ట్రెయినింగ్ కాలంలో పూర్తి జీతం యిప్పించవలసినదిగా కోరారు ఉపాధ్యాయులకు కనీస వేతనం రు 50/- అయినా ఉండవలెననివారు అభ్యర్థించారు పని చేస్తున్న ఉపాధ్యాయులకు సీనియారిటీ పట్టికలను దృష్టియందుంచుకొని గ్రేడు యివ్వవలసినదిగా కూడా వారు కోరారు ఇదికాక ఉపాధ్యాయుల బదిలీ సందర్భంలో వారి ప్రయాణపు బత్తెపు ఖర్చులను సక్రమంగా యివ్వుటలేదని వారు ఫిర్యాదు చేశారు

మంత్రి పై విషయాలన్నీ ప్రభుత్వం దృష్టిలో కలవనీ, యివన్నీ త్వరలో పరిష్కరింపబడగలవనీ నుడివారు హైదరాబాద్ ప్రభుత్వం కేంద్ర విద్యాసలహా సంఘానికి ఉపాధ్యాయుల కనీస వేతనం రు 50/- ఉండవలసినదిగా సిఫారసు చేసినట్లు కూడా మంత్రి చెప్పారు తదుపరి మంత్రి జిల్లా విద్యాసలహా సంఘ సమావేశంలో కూడా పాల్గొన్నారు.

హిందుస్తాన్ ఐడియల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మచిలీపట్నం

ఈ కంపెనీ 1954లో 3,357 జీవిత భీమా పట్టాలు, రు 72 63,250 ల భీమా మొత్తానికి జారీచేసినది 1953 లో 2 565 భీమా పట్టాలు మాత్రమే జారీ చెయ్యబడినవి ఆ సంవత్సరంలో పూర్తిచేసిన భీమా వ్యాపారం మొత్తం రు 53,78 400 ఇంతవరకు గడచిన సంవత్సరాలన్నింటికంటె 1954 లోనే కంపెనీ ఎక్కువ భీమావ్యాపారం పూర్తిచేసినట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అధ్యక్షులు శ్రీ ఎస్ ఆర్ వై. శివరామప్రసాద్ బహద్దర్ (ఎం ఎల్ ఏ) గారు 5-8 55 న జరిగిన కంపెనీ 19 వ వార్షిక సమావేశంలో చేసిన ప్రసంగం సూచిస్తున్నది

1954లో కంపెనీకి ప్రీమియం రాబడి రు. 10 55 461-13-0లు మరణాలవల్ల పట్టాలు పరిపక్వం కావడంవల్ల, సరెండరులవల్ల ఉత్పన్నమైన క్లెయిముల మొత్తం రు 1,70 607-4-0 లలోను రు 1 46,529-12-4 చెల్లించబడ్డది భీమా నిధి రు 37,64,883-7-3 కు హెచ్చింది

అగ్నిభీమా, మిసలేనియస్ శాఖలలో కూడా కంపెనీ అభివృద్ధిని సాధించినట్లు 1954 సంవత్సరపు వ్యాపారానికి సంబంధించిన కంపెనీ నివేదిక సూచిస్తూవుంది.

త్వరలోనే వంశధార ప్రాజెక్టు

నిర్మాణం కాగలదని మంత్రి శ్రీ లచ్చన్నగారి ఆశాభావం

శ్రీకాకుళం, ఆగస్టు 9—"ఆంధ్ర ముఖ్యమంత్రి, ఒరిస్సా ముఖ్యమంత్రి, ఆంధ్ర చీఫ్ ఇంజనీర్, ఒరిస్సా చీఫ్ ఇంజనీర్ త్వరలోనే కలుసుకొని వంశధారా ప్రాజెక్టు నిర్మాణం గురించి చర్చించగలరు. ఆ చర్చలు కార్యరూపం దాల్చగలవనే నా నమ్మకం గొట్టవద్ద రిజర్వాయర్, సింగిడివద్ద రెగ్యులేటర్ అయితేనే అందరికీ అందుబాటులో వుంటుంది. ఆ విధంగానే జరగగలదని నేను ఆశిస్తున్నాను" అని జాతీయ విస్తరణ ప్రణాళిక క్రింద నిర్మించబడిన కొర్లకోట చీమలవలస రోడ్డుకు ఆంధ్రప్రభుత్వ సాంఘిక సంక్షేమ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు చిన్న ప్రారంభోత్సవం జరుపుతూ పక్కాణించారు

కొర్లకోట పంచాయతీ ప్రెసిడెంటు శ్రీ సువ్వారి సన్యాసి అప్పారావు వేలాది రైతులతో మంత్రి లచ్చన్నగారికి స్వాగతమిచ్చారు గొప్ప బహిరంగ సభ జరిగింది ఈ సభకు లోకసభ సభ్యులు శ్రీ బొడ్డేపల్లి రాజగోపాలరావుగారు అధ్యక్షత వహించారు.

పంచాయతీ ప్రెసిడెంటు శ్రీ సన్యాసి అప్పారావు పంచాయతీ తరఫున సన్మానపత్రం సమర్పిస్తూ, వంశధారా ప్రాజెక్టు సత్వర నిర్మాణం జరగాలని, ఆముదాలవలస రైల్వే స్టేషను నుంచి శ్రీకాకుళం మీదుగా కళింగపట్టణం పోర్టువరకు రైల్వేలైను వెయ్యాలని, అట్లు జరుగనినాడు శ్రీకాకుళంజిల్లా కార్యాలయాలు ఆముదాలవలస పరిసరప్రాంతాలకు తరలించవలెనని తెలియజేశారు.

మంత్రి సమాధానమిస్తూ, ఆంధ్ర ప్రభుత్వం రైల్వే లైనును గురించి చర్చించి, చిట్టచివరకు విశాఖపట్టణం నుంచి భద్రాచలంకు వేసి నైజాం రైల్వే లైనుతో కలుపుటకు సిఫార్సు చేసిందన్నారు. కాబట్టి శ్రీకాకుళం మీదుగా రైల్వే లైను యింకొక విధంగా ప్రజలు ప్రయత్నించుకోవడం మంచిదని. తాను కూడా తోడ్పడుతానని మంత్రిగారు సమాధానమిచ్చారు రైల్వే లైను లేకపోతే శ్రీకాకుళం జిల్లా ఆఫీసులు తరలించాలని చెప్పడం భావ్యం కాదని అన్నారు. వంశధార ప్రాజెక్టు వచ్చి తీరుతుందని నొక్కి చెప్పారు. మరి జాతీయ విస్తరణ ప్రణాళిక గురించి చెబుతూ, గ్రామస్తులకు పూనిక, డిపార్టుమెంటు పట్టుదల, ప్రభుత్వ సహాయం వీటితో ఏ గ్రామాన్ని అయినా స్వయం పోషకంగా చేసుకోవచ్చునని చెప్పారు

అధ్యక్షులు శ్రీ రాజగోపాలరావుగారు మాట్లాడుతూ, లోగడ లచ్చన్నగారు మంత్రి పదవికి రాజీనామాయిచ్చి త్యాగంచేసిన కార్మిక నాయకుడన్నారు వంశధారా ప్రాజెక్టు వస్తేనే గాని రైతు బాధ తీరదని, ఈ సంవత్సరం వర్షాలు లేక రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి లచ్చన్నగారు అన్నివిధాలా కృషిచేయగలరని ఆశిస్తున్నానని చెప్పారు

మంత్రి గౌరవార్థం రాత్రి శ్రీ సన్యాసి అప్పారావు విందు చేశారు.

మంత్రిగారు ఆముదాలవలసలో గాంధీ దీనబంధు ఆశ్రమాన్ని తిలకించారు.

మద్రాసులోని సదరన్ రీజినల్ ప్రింటింగ్ స్కూల్‌కు ఈస్ట్ ఏషియాటిక్ కంపెనీవారు బహూకరించిన ఒరిజినల్ హైడెల్‌బర్గ్ ప్రింటింగ్ మెషీన్‌ను స్కూలుకు ప్రారంభోత్సవం జరిపిన సందర్భంలో పరిశీలిస్తున్న మద్రాసు పరిశ్రమల శాఖామంత్రి శ్రీ యం. భక్తవత్సలంగారు

రేడియో

(ఆగస్టు 15, సోమవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉ॥ 6-50 వందేమాతరం (సుఖవీణ), 6-55 ప్రసార విశేషాలు, 7-0 (తె. వా); 7-15 భక్తి రంజని; 8-10 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 పురందాస రచనలు; 1-30 సూర్దాస్ రచనలు, 1-40 (హిం. తె. వా), 4-0 వనితావాణి-స్వాతంత్ర్య సమరం నాటిక రచన పింజమూరి శివరామరావు శుభోదయం స్వాతంత్ర్య గీతావళి; సువ్వన్నెజెండా: రూపకం; సాయంత్రం 5-30 నేదునూరి కృష్ణమూర్తి వాద్యబృందం సహా: 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం - స్వాతంత్ర్యసమరం: బుర్రకథ, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, బృందం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె.వా); 7-15 స్వతంత్ర దినోత్సవ సందేశం బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్రపు ముఖ్యమంత్రి; 7-30 'ఆనాటిపాట' ఆంధ్రలో వ్యాప్తిలోనున్న స్వాతంత్ర్యసమరగీతాలు—నిర్వహణ: నిలయ లలితసంగీతశాఖ; 7-45 స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం (ఆం), 8-0 మద్రాస్ రిలే; 9-0 (ఆం వా); 9-15 ప్రసంగం (ఆం); 9-30 అభ్యుదయవాహిని: రూపకం—రచన: ఎస్. వి. ఆర్. కృష్ణమాచార్య, 10-15 జనగణమన, ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 వందేమాతరం — ముఖవీణ: నిలయ విద్వాంసులు; 6-55 నేటి కార్యక్రమ వివరణ, 7-0 గోష్ఠి గానం: నిలయవిద్వాంసులు—వాతావరణ సూచన, 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-30 (ర); 1-40 (హిం. వా); 1-50(ర). 4-30 (ర); సాయంత్రం 5-30 (స్వా.ర); 6-0 (ఆం. వా) – స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-25 శ్రీలు హింగిన జీవగడ్డ-రచన రాయప్రోలు సుబ్బారావు, ఏ. కమలాచంద్రబాబు,బృందం; 9-0(ఆం.వా); 9-15ఆజ్‌కా దిన్-ప్రసంగం (హిం) మోటూరి సత్యనారాయణ (ఎం. పి.); 9-30 తిరువావడుదురై ఎన్. రాజరత్నంపిళ్లై (నా), నాచియార్ డి. రాఘవపిళ్లై (డో), 11-0 జనగణమన ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 6-50 వందేమాతరం — వాతావరణ సూచన; 7-0 (తె.వా); 7-15 (స్వా.ర); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 1-0 (ర), 1-30 (ఆం. వా); 1-40 (ర); 1-50 (తె. వా); 2-0 సి. ఆర్. శారదా (వీ), 4-0 పువాసూర్ ఎస్. రామమూర్తి; సాయంత్రం 6-15 ప్రాంతీయవార్తలు, 6-25 (స్వా. ర), 6-30 గ్రామస్థులకార్యక్రమం; 7-0 (తె.వా), 7-15 స్వాతంత్ర్య దినోత్సవ సందేశం (విజయవాడనుండి రిలే), 8-0 రాధ, జయలక్ష్మి (గా), ఆర్. ఎస్. గోపాలకృష్ణన్ (వ), కల్పాతి ఎ. రామనాథన్(మృ), తిరువిల్వాపులై ఎస్. విశ్వనాథ అయ్యర్ (ఘ); 9-15 (ర); 9-30 అభ్యుదయవాహిని: రూపకం-రచన: ఎస్. వి. ఆర్. కృష్ణమాచార్యులు (విజయవాడనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (స్వా. ర); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 రెడ్‌ఫోర్ట్ (ఢిల్లీ)లో భారతప్రధాని పతాకావిష్కరణ మహోత్సవ ప్రత్యక్ష సమీక్ష (హిం) (ఢిల్లీనుండి రిలే) 8-10 (ఆం. హిం. వా); 8-30 బెంగాలీబాయ్ (ఖ); మధ్యాహ్నం 12-30 బెంగాలీబాయ్ (ఖ); 1-0 (ర); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 గీతావళి . సి. విశ్వనాథం, 5-45 (ర) 6-0 కె. ఆర్. చెల్లం చక్రవర్తి; 6-30 (ర), 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ నివాళి-కవితాగోష్ఠి: దాశరథి, సి. నారాయణరెడ్డి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ-నివాళి (రెండవభాగం); కళాతపస్వి, ఫణి (ఆనాటి పాట విజయవాడనుండి రిలే), 8-0 స్వాతంత్ర్య దినోత్సవ సందేశం (ఆం) 8-15 శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 8-20 వీర సోపానం రూపక కార్యక్రమం-రచన: పి. ఎస్. ఆర్. ఆంజనేయశాస్త్రి, 8-50 బెంగాలీబాయ్ (ఖ): 9-0 (ఆం. ఉ. వా), 9-30 నయాభారత్ రూపక కార్యక్రమం (హిం); 10-0 బెంగాలీబాయ్(ఖ), 10-30 జనగణమనప్రసారసమాప్తి.

చీరాల స్థానిక బెంచికోర్టుకు నూతనంగా నియమింపబడిన గౌరవ బెంచి మేజిస్ట్రేట్ల గౌరవార్థం స్థానిక విజయా కోఆపరేటివ్ స్టోర్సు అధ్యక్షులు శ్రీ దోగిపర్తి సుబ్బారావుగారు అల్పాహారవిందు చేశారు శ్రీ చింతలపాటి వెంకటేశ్వర్లుగారు బెంచి మేజిస్ట్రేట్లు తమ విధులను సక్రమంగా నెరవేర్చెదరని విశ్వసిస్తున్నామని చెప్పారు. ప్రిసైడింగ్ బెంచి మేజిస్ట్రేటు శ్రీ నరహరి సుబ్బారావు కృతజ్ఞత తెలుపుతూ తమ బెంచి కోర్టు అందరికీ న్యాయం కలుగజేయునట్లు పాటుపడెదమని చెప్పారు.

మద్రాసు, బెంగుళూరు, మైసూరు, హైదరాబాద్ పిలుపు

కవిరాజ్ పండిట్ మురాదత్ శర్మ, వైద్య వాచస్పతి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నవరత్న కల్ప కనిపెట్టినవారు

ప్రతి నెల ఇండియా ముఖ్యనగరములలో పర్యటించెదరు. దిగువచోట్ల కలుసుకోండి

మద్రాసు: ప్రతినెల 14, 15 తేదీలలో అంబాసడర్ హోటల్, 151, మౌంట్ రోడ్. ఫోన్: 86923

బెంగళూరు: ప్రతి నెల 16 మరియు 28 తేదీ సా॥ తాజ్ మహల్ హోటల్, గాంధీ నగర్, ఫోన్ 2422.

మైసూరు: ప్రతి నెల 17 తేదీ ఇంద్రా భవన్ హోటల్, ధన్వంతరి రోడ్. ఫోన్: 590

హైదరాబాద్: ప్రతి నెల 29 తేదీ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడు, ఫోన్ 5591.

సలహా పొందు వేళలు: ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు, సా॥ 4 నుండి రా॥ 7-30 గం॥వరకు.

పై షెడ్యూలు గమనించి అరితేరిన వారి వైద్య సలహాను తీసుకోండి.

వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణంచేస్తారు.

నవరత్న - కల్ప వాడండి

ఆది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము. దిగువ జబ్బులకు అమోఘ నివారిణి: నరముల బలహీనత, జీర్ణసంబంధమైన వ్యాధులు, అతిమూత్రము, మూలవ్యాధి, ఉబ్బసము చిన్న పెద్దలకు ఆరోగ్యం చేకూర్చుటకు ఇది యొక్కటే ప్రసిద్ధమైనది.

విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, బెజవాడ, కోయంబత్తూరు, మధురై, తిరుచినాపల్లి, తంజావూరు, కాలికట్, త్రిచూర్, ఎర్నాకులం, కొట్టాయం, త్రివేండ్రం, నాగర్‌కోయిల్, తిరునల్వేలి లలో క్యాంపుల అడ్రసులకు. ఉచిత క్యాటలాగుకు వ్రాయండి:

NAVRATNA KALPA PHARMACY, Jullundur City, (India). Grams: Navratna.

విజయ సింధూరము

స్త్రీల హిస్టీరియా వ్యాధులకు అమృతము.

శ్రీకృష్ణ ఆయుర్వేద ఫార్మసీ

ప్రోనోట్లలో రు. 1,000/- వరకు హుండీలపై అప్పు తీసుకొనండి. ఇంగ్లీషులో వ్రాయండి.

Mercantile Company of Rajasthan, JAIPUR.

తంతి: 'azeezbeed.' ఫోను: 222

ఎల్లప్పుడు 1900 సం॥ నుండి ప్రసిద్ధిచెందిన మా 4 గుఱ్ఱముల బ్రాండు బీడిలు - సిగార్లనే వాడండి.



1940 ట్రేడ్ మార్కు చట్టం ప్రకారం ట్రేడ్ మార్కు రిజిస్టరయినది నెం 153024

తయారు చేయువారు: కె. అబ్దుల్ అజీజ్ సాహెబ్ & సన్స్ వెల్లూరు (N. A)

రొమ్ము దగ్గు



దగ్గులు, జలుబులు, గొంతు పుండ్లు, బ్రాంకైటిస్, ఇన్ఫ్లూయెంజా మున్నగునవి ప్రమాదకరమైనవే-శ్వాస నిరోధాలు వున్నప్పటికీ పెప్స్‌తో తొలగించండి పెప్స్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సులభతరం చేస్తుంది. పెప్స్‌లోని అమూల్యమైన ఔషధ పారములు రొమ్ము, ఊపిరి తిత్తుల అంతర్భాగంలోకి పోగలవు. అందువల్లనే పెప్స్ సత్వరంగా దగ్గును నివారించి, మంటను అరికట్టుతుంది. హానికరమైనక్రిములను సంహరించి, ఊపిరితిత్తులకు, గొంతుకకు, ఉపశమనం కలిగిస్తుంది. పెప్స్-వాడవలసిందని వైద్యులు సిఫారసు చేస్తారు.

పెప్స్ సేవించండి.

PEPS

క్రిమి సంహారకరమైన గొంతు, రొమ్ము బిళ్లలు.

FPY-22-TEL

సోల్ ఏజంట్లు: దాదా అండ్ కంపెనీ, జి. టి. మద్రాసు.

లేఖలు

యూనివర్సిటీ పరీక్షలు ప్రయివేటుగా [smudge]జరు కాగల సౌకర్యం

ఆర్యా!

యూనివర్సిటీ విద్య, డిగ్రీలు కళాశాలలలో చదివే వారికే కాక, ప్రయివేటు విద్యా కూడా పొందే సదుపాయం కలుగజేయ వలసిందని ఆందోళనచేసిన ఫలితంగా లండన్ యూనివర్సిటీలో అటి ఏర్పాటు జరిగింది నేటికిని ప్రయివేటు విద్యార్థులకు సమస్త శాఖాగ్ర పరీక్షలు నడుపబడుతున్నవి ఆటి పరీక్షలు ఉన్నత విద్యా వ్యాప్తికి, నాగరికాభి వృద్ధికి దోహద మివ్వగలవు.

రాష్ట్ర స్వాతంత్ర్యం సంపాదించుకున్న ఆంధ్ర ప్రదేశ్‌కు, ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో కూడా పట పరీక్ష లన్నిటిని ప్రయివేటుగ కూడ నడుపవలెనని ఎందుకు కోర కూడదు: ఉన్నత విద్యావ్యాప్తి యందభిరుచి కలవారందరు ఈ విషయమై ఆందోళన చెయ్యవలసిందిగా కోరుతున్నాను అభిమానులు తమ అభిమతాన్ని యూనివర్సిటీ అధికారులకు, మంత్రులకు వ్రాసి పంపవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

రా. మ రావు (ఎం ఏ. ఎం. యస్)
పెదహోతూరు ఆలూరుతాలూకా,
5 ఆగస్టు 1955

(7 వ కాలం తరువాయి)

సూర్యప్రకాశరావు, వల్లమూడి సీతారామారావు, పులిపాక రామచంద్ర కాశ్యప, వనల సూర్యచంద్రరావు, యర్రోజు మాధవాచార్యులు గార్లను ఉపసంఘ సభ్యులుగా నియమించడ మైనది.

పరిషత్సభలలో శ్రీమతి ఆర్ సుబ్బమ్మ (శ్రీ కే వనారస గోవిందరావుగారి పుత్రిక), శ్రీ ఈటుకూరి సత్యనారాయణరావుగార్లను కూడా సన్మానించుటకు నిర్ణయించడమైనది

ఆల్ ఇండియా రేడియో హైదరాబాదు స్టేషన్ డైరెక్టరును, పరిషత్సభల కార్యక్రమం రిలే చేయించే ఏర్పాటు చేయవలసినదిగా అర్థించుటకు తీర్మానించడమైనది.

పరిషత్కార్యవర్గ సమావేశం సెప్టెంబర్ నెలాఖరులోగా జరుపుటకు సన్నాహం చేయవలసినదిగా కార్యదర్శిగారిని కోరడమైనది



GRUNDIG
TAPE RECORDER
Effectively records speeches, music, dictations, etc., whenever wherever required.
Compact & Portable.
Sole Distributors for the Republic of India:
I MAHOMED EBRAHIM & CO., LTD.,
Head Office: Victory House, 7 & Mount Road, MADRAS-2
Branch: G/49 Narasimharaja Road BANGALORE

Mrs P DEVEE'S F D S
కుమారి ట్యాబ్లెట్స్
(స్త్రీలకు)
స్త్రీల ఆరోగ్యమును చక్కగా రక్షించును
చింత అనవసరం.
"మెడికల్ సలహా వుచితము"
దా రు 3/-; స్పెషల్ రు 5/-; ఎక్స్ట్రా స్పెషల్ రు 8/-. (వి. పి పి ఎక్స్ట్రా)

భూములనుంచి తొలగించకుండా ఈనాం రైతులకు రక్షణ

గూడూరు డివిజన్ సభ తీర్మానం

గూడూరు, ఆగస్టు 9 — గూడూరు డివిజన్ ఈనాం రైతు మహాసభ గూడూరు ధర్మరాజ మైదానంలో శ్రీ పి సి రెడ్డి (అడ్వొకేట్) గారి అధ్యక్షత క్రింద ఘనంగా జరుపబడింది పలు ప్రాంతాలనుంచి పేదరైతులు అనేకమంది వచ్చి సభలో పాల్గొన్నారు

ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీ వాకాటి రమణారెడ్డిగారు (మున్సిపల్ కౌన్సిలర్) సభికులకు స్వాగతం చెబుతూ శాసనసభ్యులు, ప్రభుత్వాలు ఈనాం రైతులపట్ల తగు శ్రద్ధ చూపడం లేదన్నారు రైత్వారీ, జమీందారీ రైతులకు ఏ హక్కులై తేవున్నవో ఆ హక్కులను ఈనాం రైతులకు కూడా యివ్వడం న్యాయమన్నారు.

సభాధ్యక్షులు తమ ఉపన్యాసంలో ఇలా చెప్పారు:

"భారత దేశంలో రైతుకు అనాదిగా భూమిమీద సంపూర్ణ హక్కు యివ్వబడింది మధ్యకాలంలో హిందూ చక్రవర్తులు, మహమ్మదీయ ప్రభువులు, బ్రిటిష్ పరిపాలకులు దానపత్రాల ద్వారా కొన్నికొన్ని భూములను సంఘానికి సేవచేసే కొంతమందికి యిచ్చారు. ఈ విధమైన దానాలు రైతు హక్కును కాలరాచి వేసి కొంత సంక్షిప్తము కావించినవి.

"ఏ పరిస్థితులలో గాని ఈనాందారు భూస్వామిగా పరిగణింపబడడానికి వీలులేదు బ్రిటిష్ పాలనలో ప్రవేశపెట్టబడిన 1864 వ సంవత్సరంనాటి ఈనాముల చట్టంగాని, 1908 వ సంవత్సరంనాటి ఎస్టేటు ల్యాండు చట్టంగాని, యిందుకు సంబంధించిన యితర చట్టాలుగాని రైతు జిరాయితీ హక్కును అంగీకరించాయి 1918 వ సంవత్సరంలో ప్రివీ కౌన్సిల్ తీర్పువల్ల ఈనాం రైతుల హక్కుకు ఘోర ప్రమాదం సంభవించినది.

"నిరక్షరాస్యులు, అమాయకులు అయిన ఈనాం రైతులు తమ ఈనాందార్ల ఎత్తుగడలను ఎదుర్కొనలేక పోయినారు. 1934 వ సంవత్సరపు ఈనాం బిల్లు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈనాం రైతులకు చేయదలచు కొన్న సహాయాన్ని రైతులు పొందజాలక పోయినారు ప్రభుత్వంలో ఈనాందార్ల పలుకుబడి ఎక్కువగా వుండడంవల్ల ఆ బిల్లుకు గవర్నరు జనరల్ ఆమోదం లభించలేదు, 1936 సంవత్సరం ఎస్టేటు ల్యాండు సవరణ చట్టం ద్వారా ఈనాం రైతులకు తగు రక్షణ కలిగించలేదు.

"అన్ని రాజకీయపార్టీలు ఈనాం రైతుల విశృంఖ పరిస్థితిని చక్కగా గుర్తించి గూడా అధికారంలోవున్న ప్రభుత్వాలు అవసరమైన చట్టాలను ప్రవేశపెట్టక తటపటాయించినవి జమీన్ల రద్దు చట్టంతో గూడా ఈనాం రద్దు చట్టంలో అమలులోకి రాకపోవడం విచారకరం ఆంధ్ర గవర్నరు శ్రీ సి యం త్రివేదీ అమలులోకి తెచ్చిన "1954 వ సంవత్సరపు రైతు రక్షణ ఆర్డినెన్సు"ను అధికారులు సక్రమంగా అమలు జరుపనందున అనేక గ్రామాలలో రైతులను, శ్రోత్రియందారులు, ఈనాందారులు, తరతరాలుగా సాగుచేస్తున్న భూముల నుంచి విరామంగా తొలగించడ జరిగింది. అత్యవసరమైన రైతు రక్షణ ఆర్డినెన్సును ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆర్డినెన్సు సిద్ధాంతములను అమలు జరుపడానికి ప్రత్యేకమైన అధికారులను ప్రభుత్వం నియమించి వుంటే రైతుకు ఎంతో సహాయకారిగా వుండి వుండేది.

"ఆంధ్ర ప్రభుత్వం తక్షణం ప్రతి జిల్లాలోను ఈనాం రైతు రక్షణకు అధికారులను నియమించడం అవసరము ఏ పరిస్థితులలోను రైతును భూమినుండి తొలగింపనివ్వ కూడదు ఈనాం దారులకు న్యాయమైన నష్టపరిహారాన్ని శాస్త్రీయ పద్ధతిని నిర్ణయించవచ్చు. ఆంధ్ర ప్రభుత్వం ప్రవేశపెటనున్న బిల్లు ఫలితాన్ని ఈనాం రైతులు పూర్తిగా పొందాలంటే తక్షణం రైతు రక్షణకు అధికారులు ప్రతి తాలూకాలోను పర్యటన సాగించి తగు చర్యలు తీసుకోవాలి కొత్త చట్టం ద్వారా అన్ని రకాలైన ఈనాం గ్రామాలను "ఎస్టేట్లు" గా గుర్తించాలి

"ఈనాం గ్రామాలకు శిస్తు తగ్గింపు చట్టాన్ని

"పొన్నూరును తాలూకా కేంద్రం చెయ్యాలి"

ముఖ్యమంత్రికి పంచాయితీబోర్డు మెమొరాండం

పొన్నూరు, ఆగస్టు 10 — ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు యిక్కడికి వచ్చినప్పుడు ఆ నుస్కు పొన్నూరు పంచాయితీబోర్డు తరపున బోర్డు అధ్యక్షులు శ్రీ అవరావుపు శేషగిరిరావుగారు ఒక మెమొరాండం సమర్పించారు దానిలో ఇలా తెలియజేశారు:

1914 వ సంవత్సరంలో శ్రీ టి యస్ ప్రాకాశం మద్రాసు ప్రభుత్వమునకు ముఖ్య సలహాదారుగా వున్నప్పుడు ఎది లకల రూపాయల ఆదాయం గల పొన్నూరు సబ్-తాలూకాను, తాలూకా కేంద్రంగా రూపొందించాలని ప్రయత్నించారని, గుంటూరు రేపల్లె, చందోలు, చీరాల, తెనాలి, పెదనంది పాడు-ఇంకా 40 గ్రామాలకు కేంద్రంగా వుండి, బస్సు రాకపోకలు వున్నవని, ఏ మెచ్చ తాలూకా ఆదాయాలకు ఈ సబ్-తాలూకా ఆదాయం లేదని, గాన దీనిని తాలూకా కేంద్రంగా మార్చు చేయాలని కోరారు

సబ్-తాలూకా గ్రామాలను మార్చి, తెనాలి, రేపల్లె, బాపట్ల సివిల్ కోర్టులకు అనుబంధం చేయబడి వున్నందున, ఆ మూ కోర్టులలో పని ఎక్కువగా యున్నందువలన, ఈ సబ్-తాలూకా ప్రజలు ఆర్థికంగా, శారీరకంగా పడుచున్న యిబ్బందుల దృష్ట్యా పొన్నూరులో ఒక జిల్లా మున్సఫు కోర్టును, పెట్టించవలెనని, ప్రజలకు ఇతోధిక సౌకర్యాలు చేకూర్చుటకు, మున్సిపల్ నిబంధనల ప్రకారం గవర్నమెంటుసహాయంవల్లనూ సౌనవము పెంపు చేసుకొనుటకు నిడుబ్రోలు మేజర్ పంచాయితీని, పొన్నూరు మేజరు పంచాయతీలో కలిపి ఒక మున్సిపాలిటీని ఏర్పాటు చేయవలెనని, పొన్నూరు కేంద్రంగా అనేక వైపులకు వెళ్ళు బస్సులకు ఇతర ప్రయాణ సౌకర్యాలకు, బండు నిలచు ప్రదేశమును వృద్ధిచేయుటకు గ్రామమధ్యలో వున్న సర్వే నెంబరు 380/2 లో 72 సెంట్ల భూమిని పంచాయతీకి ఇప్పించవలయునని అర్థించారు

యాదాది కాలనీకి రోడ్డు వేయుటకు లోగడనే ప్రభుత్వం అంగీకరించిన మొత్తంలో నూటికి 75 వంతులు ఇప్పించవలయునని పంచాయతీ ఆఫీసు భవనాలు, హైస్కూలు, మిడిల్ స్కూలు, రేడియో నేషన్ నిర్మాణములకు గ్రామ మధ్యంలోయుండి గ్రామ పెంపుదలకు అవరోధముగాయున్న సర్వే నెంబరు 407, 409 భూములను పంచాయతీ పొందుటకు కొంతను ఇప్పించవలసిందని, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద రూపొందించబడు పథకాలకు రు 7 లక్షల 20 వేల 500 రూపాయలు మంజూరు ఇప్పించవలయునని, గ్రామములోని ఖాళీ ప్రదేశములను పంచాయితీకి దత్తం చేయవలయునని, పంచాయితీ యేరియాలోని ఆక్రమణలను తొలగించవలయునని పంచాయితీ ఉద్యోగుల ప్రతిపత్తిని పెంపుచేసి, వారికి రాష్ట్రప్రతిపత్తిని కలుగజేయవలయుననీ, పంచాయితీ చట్టం 20 వ సెక్షను (2) ప్రకారం గవర్నమెంటు పోరంబోకులమీదగల అధికారమును పంచాయితీలకు ఇవ్వవలయునని, పంచాయితీల కాలపరిమితిని మూడు నుండి అయిదు సంవత్సరములవరకు పెంపుచేయవలయునని మెమొరాండములో విజ్ఞప్తిచేశారు

ముఖ్యమంత్రి సహాయం చేసెదనని వాగ్దానం చేశారు.

ప్రాథమికోపాధ్యాయుల రాయబారం

స్థానిక ప్రాథమికోపాధ్యాయుల తరపున ఒక రాయబారవర్గం శ్రీ ఆర్ హనుమయ్యగారి నాయకత్వాన 7 వ తేదీ సాయంత్రం యిచ్చట ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారి వద్దకువెళ్ళి ఒక మెమొరాండం సమర్పించారు

అందులో కుప్పుస్వామి కమిటీ సిఫార్సులను అమలులో పెటవలసిందనీ, ఉపాధ్యాయులను తొలగించుట, నియమించుట అధికారాలను మేనేజిమెంట్ల చేతులనుండి తప్పించి ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల చేతులలో పెట్టాలని, తద్వారా మేనేజిమెంట్ల అంచగొండి విధానాలనుండి వుపాధ్యాయులను కాపాడవలెనని కోరారు

విజయవాడ మునిసిపల్ చైర్మన్ శ్రీ పోతిన గణపతి రావుగారు "దక్కన్ హెరాల్డ్" పత్రికాధిపతులు శ్రీ జవ్వాజి సుబ్బరాయగుప్త సిద్ధాంతిగారికి పౌరసన్మానం జరిపినప్పటి ఫోటో

స్వాతంత్ర్య దినోత్సవ సార్థక్యం

ఖద్దరు వ్యాప్తికి, అస్పృశ్యతా నిర్మూలనకు పూనుకొనాలని శ్రీ చెరుకువాడవారి ప్రబోధం

తణుకు, ఆగస్టు 8 — శ్రీ చెరుకువాడ వెంకటనరసింహంగారు క్రింది ప్రకటన చేస్తున్నారు :

"గడచిన యేడెనిమిది సంవత్సరాలనుండి స్వాతంత్ర్య దినోత్సవాలు దేశమందంతటను అత్యుత్సాహంతో జరుపుకొంటున్నాము అనేక సందర్భాలలో ప్రభుత్వోద్యోగులు, విద్యాలయాధికారులు ఈ వుత్సవాలను తమ పోషిన కొలదిని నిర్వహించి పత్రికలలో ప్రకటించి తమ అధికారులకు నివేదించుకొనుట కూడా ఆచారమైపోయింది

"పూర్వం బ్రిటిష్ హయాంలో కూడా రాజ జన్మదినోత్సవాలు, పట్టాభిషేక దినోత్సవాలు వగైరా ఇట్టే అనివార్యమైన విధ్యుక్తముగా జరుగుచుండేవి అప్పుడు యిప్పుడు ఎప్పుడు కూడా ఈ వర్గంవారు ప్రభుభక్తి పరాయణులుగానే వుంటున్నారు

"ఇటీవల కాంగ్రెసు సంఘాల పేరిట గూడా ఈ వుత్సవాలు బహుధన వ్యయ ప్రయాసలతో భజనలు పూరేగింపులు, ధ్వజారోహణాలు, అన్నదానాలు, వందు మిఠాయిల పంపకాలు, ఆటపాటల పోటీలు, బహుమతి ప్రదానాలు, బహిరంగ సభలు గంభీరోపన్యాసాలు, బాలికల గీత గానన్నృత్యాలు స్వర్గస్థులైన గాంధీని, పటేలును గూర్చి సజీవులైన నెహ్రూ, రాజేంద్రబాబులను గూర్చి ప్రశంసా ప్రసంగాలు, పంచరత్న, నవరత్నమాలికా సమర్పణలు ఒకరినిమించి ఒకరు ఆ 15 వ ఆగస్టునాడు జరుపుకొంటున్నారు ప్రతి పట్టణంవారును వీలైనంత గొప్ప కాంగ్రెసు ప్రముఖుని అధ్యక్షునిగాను, ఉత్తమ వాచాలుని వక్తగాను, మరియొక నాయకుని ప్రారంభకునిగాను కోరుకొని ఈ నెలారంభం నుంచి ప్రయత్నించి 16వ తేదీ నాటి సుముహూర్తానికి బయానా యిస్తున్నారు.

"కాని, వీరిలో ఒక్కరుకూడా కవీపంఆనాడైనా గాంధీ పితృదేవతా పీత్యర్థం ఖద్దరువ్యాప్తి, అస్పృశ్యతా నిర్మూలన వగైరా ప్రయత్నాలకి సుమంతయు తలపెటే పాపాన పోయేవారు నాకు కనిపించుటలేదు మిలుబిద్దల మహానాయకులే ఈ వుత్సవాలలో చాలచోట్ల మూలస్థానాచార్యులుగా వున్నారు ఈ వైపరీత్యాన్ని సరిచేయగల ప్రపుణ్యాత్ముకు లెవరైనా వుంటే వారి పాదాలకింద మూలంగా నమస్కరిస్తున్నాను నిత్యజీవితంలో స్వదేశీవ్రతం అయినా లేని మన విద్యాధికులకును ఎప్రధారణలోనైనా జాతీయభావమెరుంగని మన విద్యావేత్తలకును విద్యార్థులోకానికిని ఈ పాశ్చాత్య బానిసదాస్యం నశించి బుద్ధి స్వాతంత్ర్యం లభించుట కింకెన్ని ఆగస్టు 15 వ తేదీలు జరుగవలసివున్నవో నే నూహించలేకున్నాను ఇవ్వటికి మనకు లభించిన స్వాతంత్ర్యమంతా మన దేశపరిపాలనలో ఆంగ్లేయులకు ప్రత్యక్షసంబంధం

భూములలో అక్రమ ప్రవేశం

చీరాలలో 14 మందికి శిక్ష

చీరాల, ఆగస్టు 9—స్థానిక సబ్ మేజిస్ట్రేటు, శ్రీ జె వి. ఆంజనేయులుగారు కొత్తపల్లి రామమ్మ, మరి 13 మంది ఇండియన్ పీనల్‌కోడ్ 143, 447 సెక్షన్ల క్రింద ఒక్కొక్కరికి 3 నెలల కఠినశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

జులై 18 వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముద్దాయిలు అందరు చట్టవిరుద్ధంగా సమావేశమై, ఇంకొల్లువద్ద కొడవలివారి పాలెం గ్రామంలో రాజకీయ బాధితురాలైన నాగండ్ల కోటమ్మకు యిచ్చిన అయిదు ఎకరముల భూమిలోనికి అక్రమంగా ప్రవేశించి వరిపైరు నాట్లు వేశారని ప్రాసిక్యూషన్‌వారు చార్జిషీటు దాఖలు చేశారు

ముద్దాయిలు నేరం చేయలేదని వాదించారు.

ప్రాసిక్యూషన్‌వారి తరపున ఇద్దరు సాక్షులను, ముద్దాయిల తరపున నలుగురిని సబ్ మేజిస్ట్రేటు విచారించారు ముద్దాయిలు నేరం చేశారని నిర్ణయించి ఒక్కొక్కరు 3 నెలలు కఠినశిక్ష అనుభవించవలెనని సబ్-మేజిస్ట్రేటు తీర్పు చెప్పారు "ముద్దాయిలందరు డిప్యూటీ కలెక్టర్ యిచ్చిన ఉత్తరువులను ఉల్లంఘించి నేరం గావించినందువల్ల, ఈ విషయమై తీవ్ర చర్య తీసుకొనవలసివచ్చినది" అని తీర్పులో మేజిస్ట్రేటు పేర్కొన్నారు.

ప్రాసిక్యూషన్ తరపున, ఇంకొల్లు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బి బాపయ్యనాయుడుగారు. ముద్దాయిల తరపున శ్రీ యన్ రంగారావుగారు వాదించారు.

8 మందికి శిక్ష

చీరాల, ఆగస్టు 9—చల్లా లక్ష్మయ్య, మరి ఏడుగురికి ఐ. పి. సి. 143, 426, 447 సెక్షన్లక్రింద ఒక్కొక్కరికి రెండునెలల కఠినశిక్ష విధిస్తూ, స్థానిక సబ్-మేజిస్ట్రేటు శ్రీ జె వి ఆంజనేయులుగారు నిన్న తీర్పు చెప్పారు.

ముద్దాయిలు జులై 18 వ తేదీన చట్ట విరుద్ధంగా సమావేశమై, కొడవలివారి పాలెంలో రాజకీయ బాధితుడైన ఆలమూరి పురుషోత్తం గారికి మంజూరు చేయబడిన వ్యవసాయ భూములలోనికి అక్రమంగా ప్రవేశించి, కట్టలు తెగగొట్టి, పట్టాదారునికి నష్టము కలుగచేశారని నేరం ఆరోపిస్తూ ప్రాసిక్యూషన్‌వారు చార్జిషీటు దాఖలు చేశారు.

ముద్దాయిలు తాము నేరం చెయ్యలేదని వాదించారు.

ప్రాసిక్యూషన్ తరపున ఇద్దరు సాక్షులను, ముద్దాయిల తరపున ఆరుగురు సాక్షులను విచారించిరి. ముద్దాయిలు దోషులని, నిర్ణయించి ఒక్కొక్కరికి రెండు నెలల కఠినశిక్ష విధిస్తూ మేజిస్ట్రేటు తీర్పు చెప్పారు డిప్యూటీ కలెక్టర్ జారీచేసిన ఉత్తరువులను ఉల్లంఘించారని అందువల్ల ఈవిషయమై తీవ్ర చర్య తీసుకొనవలసివచ్చిందని మేజిస్ట్రేటు తమ తీర్పులో తెలియపరచారు.

గారు శ్రీ మాగంటి వెంకట్రావుగారలు ...లో గోవా సమస్యపై ఉపన్యసించారు.

...లంతా గోవాలో పోర్చుగీసు ...మలు శాంతియుత సత్యాగ్రహుల ...చుతున్న పాశవిక చర్యలను ...ంచారు. ఆగస్ట్ 3 వ తేదీన ...ంద గల తుపాకి గుండ్లకు ...న మధ్యప్రదేశ్, ఎశ్రీమ ...్యవిస్టు నాయకుడు శ్రీ బోరట్ ...అమీన్‌చంద్‌కు జోహార్లర్పిం ...టుంబాల ఎడ సానుభూతి ...నిరాయుధ సత్యాగ్రహుల ...జార్ ప్రభుత్వం అనుసరి ...త్యానికి భారత ప్రభుత్వం ...అసమ్మతిని తెలియజేస్తున్నం ...ప్రకటిస్తూ ముమ్ముందు కఠినమైన ...ని గోవా ప్రజలకు విముక్తం ...న్యాయకులంతా నెహ్రూ ప్రభు ...ంచారు

...ల తదనంతరం శ్రీ దొడ్డా ...గోవా సమస్యపై ఒక తీర్మా ...సిటారు ఈ తీర్మానంలో ప్రధా ...యిముక్తికి భారత ప్రభుత్వం అవ ...లన్ని గైకొనాలని కోరబడింది ...ధ్యానాలతో రాత్రి 11 గంటలకు ...విజయవంతంగా ముగిసింది ...రాల ప్రజలు దాదాపు వేయ ...రు

...వ తేదీన 600 మంది విద్యార్థులు ...వియన్ నాయకత్వాన జాతీయ ...పోర్చుగీసు సామ్రాజ్యవాదుల ...కు అసమ్మతిగా ప్రదర్శనం ...హాలులో బహిరంగ సభ జరి ...ఇదే రోజు యువజన ...రి అధ్యక్షతన మహా ప్రద ...గారంగసభలు జరుపబడినవి

నెల్లూరు జిల్లాకు ప్రభుత్వ ఋణం కోటా

20 లక్షలు వసూలుకు మార్గాలను గురించి అధికార, అనధికారుల చర్చలు

నెల్లూరు, ఆగస్టు 8 — ఆంధ్ర ప్రభుత్వం ప్రజల వద్దనుంచి సేకరించనున్న ఋణంలో ఈ జిల్లా కోటాను పూర్తి చేయుటకు గాను తగుమార్గాలు ఆలోచించే నిమిత్తం నేటి సాయంకాలం జిల్లా కలెక్టర్ ఆఫీసులో అధికారులు, అనధికారుల సమావేశం జరిగింది

ప్రారంభంలో ఈ ఋణసేకరణ సందర్భంలో జిల్లా కలెక్టర్ శ్రీ యం వి. రాజారావుగారు జిల్లా అధికారులకు పంపిన డి ఓ (రహస్యపు తాకీదు) లెటరులోని కొన్ని వాక్యాలకు తీవ్రమైన అభ్యంతరం తెలియజేయబడినది ఆ తాకీదు చివరభాగంలో, ఋణసేకరణ ప్రయత్నాలలో అశ్రద్ధవహించిన ఉద్యోగుల రహస్యపు రికార్డులలో వారి భవిష్యత్తును దెబ్బతీయగల రిమార్కులు వ్రాయవలసివుంటుందని పేర్కొనబడినది.

జిల్లా కలెక్టర్ శ్రీ రాజారావుగారు సమావేశాన్ని ప్రారంభిస్తూ, పై తాకీదును జారీ చేయుటలో పొరబాటు జరిగిందని, దానికి చింతిస్తున్నామని అన్నారు అసలు ఈ తాకీదు కేవలం రెవిన్యూ డిపార్టుమెంటు ఉద్యోగులకు ఉద్దేశించబడినదని, పొరబాటున దాని కాపీలు యితర డిపార్టుమెంటుల జిల్లా ఆఫీసర్లకు కూడా పంపబడినదని వివరించారు.

పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు సూపరింటెండెంగ్ ఇంజనీర్ శ్రీ బి హనుమంతరావుగారు, శ్రీ తిమ్మవరపు రామిరెడ్డిగారు, మరికొందరు తాకీదులోని హెచ్చరికకు అభ్యంతరం తెలియజేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ రాజారావుగారు ఋణసేకరణను గూర్చి ముచ్చటిస్తూ, ఈ జిల్లాకు 20 లక్షలు కేటాయించబడిందని, అభివృద్ధి ప్రణాళిక నిర్వహణ ఖర్చు నిమిత్తం ఈ ఋణాన్ని ప్రభుత్వం సంకల్పించిందని తెలియజేశారు. నూటికి నాలుగు వడ్డీ యివ్వడమేగాక, 100 రూపాయల కనీస మొత్తమును కూడా ఋణమునకు యిచ్చుటకు అవకాశం కలిగించారని, ప్రజలు ఉత్సాహంతో ముందుకువచ్చి ఈ ఋణసేకరణను జయప్రదం చేయాలని కోరారు గూడూరు పట్టణప్రజలు 5 లక్షల రూపాయలు యిచ్చుటకు వాగ్దానంచేశారనికూడా ప్రకటిస్తూ, అధికార్లు ఈ విషయంలో సహకారమివ్వవలెనని కోరారు.

శ్రీ తిక్కవరపు రామిరెడ్డిగారు మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వం కోరిన ఋణానికి శాస్త్రీయ దృష్ట్యా విరివిరిగా పెట్టుబడి యివ్వవలసిన అగత్యాన్ని వివరించారు నిర్ణయించబడిన కోటా తమను సులభంగా సేకరింపగలరని తాను విశ్వాసం ప్రకటించారు.

శాసనసభ్యుడు శ్రీ స్వర్ణ వేమయ్యగారు దీనికి సంబంధించి వివరాలను కరపత్రముల ద్వారా విరివిగా ప్రచారం చేయవలెనని, అప్పుడు తమవంటివారు కూడా తోడ్పడుటకు అవకాశం కలదని చెప్పారు.

జనాబ్ మహబూబ్ ఖాన్ ఋణసేకరణ సందర్భంలో కేవలం గొప్పవారినే గాక, సామాన్యులవద్దకు కూడా వెళ్ళి, చిన్న చిన్న మొత్తములు కూడా సేకరించుట అవసరమని సూచించారు.

తర్వాత కావలి రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ తమ ప్రాంతంలో దాదాపు 13½ లక్షలు పెట్టుబడి యిచ్చుటకు వాగ్దానాలు చేయబడినట్లు తెలియజేశారు.

నెల్లూరు తాలూకాలో అయిదు లక్షలకు మించిన వాగ్దానమిచ్చినట్లు తహసిల్దార్ శ్రీ కె రామకృష్ణారెడ్డిగారు వివరిస్తూ, తాము వ్యయంగా రు. 1,000 లు యిస్తున్నామని ప్రకటించారు.

సమావేశంలో తెలియజేయబడిన అంచనాల ప్రకారం మొత్తం 22 లక్షలు రాగలవని నిర్ణయించబడింది.

హైదరాబాదులో విద్యావ్యాప్తి

మంత్రి శ్రీ ఎక్బోటే వివరణ

మదిర, ఆగస్టు 8—హైదరాబాద్ ప్రభుత్వ విద్యాశాఖామంత్రి శ్రీ గోపాలరావు ఎక్బోటే గారు, మదిర పట్టణ ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంలో పాఠశాల బాలుర హాస్యప్రదర్శనం జరిపారు తర్వాత జరిగిన సభకు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ గఫూరుగారు అధ్యక్షత వహించారు మంత్రికి ఉపాధ్యాయులు, బాలురు, పోషక వర్గంవారు సన్మానపత్రాలు సమర్పించారు

పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇంతవరకు పాఠశాల అభివృద్ధిని గురించి తెలిపి, మదిర విద్యార్థులు సాంఘిక సేవా కార్యకలాపాలలో విరివిగా పాల్గొంటున్నారని, వారిచే పెక్కు గ్రామాదులలో రోడ్లువేయబడినవని తెలిపారు.

మంత్రి తమ ఉపన్యాసంలో హైదరాబాద్‌లో బాధ్యతాయుత ప్రభుత్వమేర్పడినది మొదలుకొని ప్రభుత్వం విద్యారంగంలో చాలా ముందడుగు వేస్తున్నదని, 1948 లో పాఠశాలల సంఖ్య నాల్గువేలు మాత్రమేనని, ఇప్పుడు 13500 వరకు పెరిగినదని, ప్రభుత్వమువారు మొత్తం రాష్ట్ర ఆదాయంలో ఆరుకోట్ల పదమూడు లక్షలు విద్యకు వెచ్చబెట్టుచున్నదని తెలిపారు కాని విద్యారంగంలో స్త్రీలు చాలా వెనుకబడివున్నారని, బాల, బాలికల నిష్పత్తి 1. 6 కలదనియు మదిరాది సాంఘికంగా దేశం అభివృద్ధి చెందుటకు స్త్రీకి విద్య చాలా అవసరము, స్త్రీ విద్య ప్రాన్సులో చాలా అభివృద్ధి చెందినదని అన్నారు

ఆంధ్ర నాటక కళా పరిషత్సభలు

అక్టోబర్ 21 నుంచి 24 వరకు జరపాలని సూచన

గుడివాడ, ఆగస్టు 8—ఆంధ్ర నాటక కళాపరిషత్తు కార్యవర్గ సమావేశం గుడివాడ శ్రీనివాస హోటలులో నిన్న సాయంకాలం పరిషదధ్యక్షులు శ్రీ మేకా రంగయ్యాప్పారావు గారి అధ్యక్షతక్రింద జరిగినది.

శ్రీ కాజ వెంకట్రామయ్య, శ్రీ మాదల పెద్ది వెంకట్రామయ్య శ్రీ వనల సూర్యచంద్రరావు, శ్రీ త్రిపురనేని శివప్రసాదరావు, శ్రీ యర్రోజు మాధవాచార్యులు, శ్రీమతి పూర్ణిమ శ్రీ బసవరాజు వెంకటసుబ్బారావు, శ్రీ వల్లభూది సీతారామారావు, శ్రీ కోశ్నపల్లి సుబ్బారావు, శ్రీ పోలవరపు సూర్యప్రకాశరావుగార్లు సమావేశమునకు హాజరైనారు. క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదింపబడినవి.

పరిషత్తు 19 వ వార్షిక మహాసభలు హైదరాబాదులో జరుపుటకు ఆహ్వానసంఘం ఏర్పడినందుకు సంతోషమును వెలిబుచ్చుచు, మహాసభలు అక్టోబరు 21, 22, 23, 24 తేదీలలో జరపవలసిందిగా ఆహ్వానసంఘం వారికి సూచించడమైనది.

పరిషత్తు నాటికా, నాటకముల పోటీలకు, ఆయా సమాజములు దరఖాస్తులు పంపుకొనే ఆఖరుతేదీ, ఆగస్టు 20, ప్రాథమిక ప్రదర్శనాల కార్యక్రమం ప్రారంభం సెప్టెంబరు 1, పరిశీలన సమాప్తి సెప్టెంబరు 30, కార్యక్రమ నిర్ణయం అక్టోబరు 1 వ తేదీగా నిర్ణయించడమైనది.

"మహాసభల సందర్భంలో హైదరాబాదులో ప్రత్యేక ప్రదర్శనముల ఏర్పాటు చేయవలసినదని ఆహ్వాన సంఘము కోరనందున, ఆటి నాటకాలను, అందుపాల్గొనవలసిన నటులను నిర్ణయించుటకు శ్రీ మాదల పెద్ది వేంకట్రామయ్య, బసవరాజు వెంకట సుబ్బారావు, శ్రీమతి పూర్ణిమ, శ్రీ వనల శ్రీ సూర్యచంద్రరావు శ్రీ యర్రోజు మాధవాచార్యులుగార్లతో ఉపసంఘముగా నియమించడమైనది

పోటీలకు దరఖాస్తుచేసేనాటికా నాటకముల ప్రాథమిక పరిశీలనకు శ్రీయుతులు పోలవరపు

(మిగతి 1 వ కాలంలో)

రాజకీయ బాధితులకు భూములు

ఎవ్వరి ఆక్రమణలోను లేనివి మాత్రమే మంజూరు చెయ్యబడ్డ మాట నిజంకాదట

చీరాల, ఆగస్టు 8—ఎవ్వరి ఆక్రమణలోను లేని రాంపేరు బంజర్లు మాత్రమే రాజకీయ బాధితులకివ్వబడినవని, ఆక్రమణలు ఏవైనా ఉంటే అవి దురాక్రమణలేనని ఆ సెంట్రిలో నిన్న జరిగిన చర్చల సందర్భంలో రెవిన్యూ మంత్రి సమాధానం చెప్పడం వాస్తవాన్ని మరుగుపరచటమేనంటూ రాంపేరు ఇరిగేషన్ డెవలప్ మెంటు కమిటీ కార్యదర్శి శ్రీ వేమవరపు వెంకటేశ్వర్లుగారు ఇలా వ్రాస్తున్నారు:

"రాంపేరు భూములపై 1949 వ సంవత్సరంవరకు ఎవ్వరూ ఆక్రమించరాదనే ప్రభుత్వ నిషేధపు ఉత్తరువులు ఉన్నమాట వాస్తవం. కాని, ఈ భూములు ఇస్తామని జిల్లా కలెక్టర్, రెవిన్యూబోర్డు 1948-49 సంవత్సరాలలోనే ఉత్తరువులు జారీ చేసి, ఆ భూములు రిజర్వుచేసి కౌలుదార్ల సహకార సంఘాలు రిజిస్టరు చేయుటకు హామీ యివ్వబడిన సందర్భాలున్నవి. (రికార్డులున్నవి) అధికారహామీ ఉత్తరువులకు కొందరు శాశ్వతిక వ్యవసాయమునకు కలెక్టరు ఇచ్చిన ఉత్తరువు లున్నవి. కొందరు వీటినాధారం చేసుకుని 1949 కి పూర్వమే ఆక్రమించారు. మరికొందరు నిషేధపుటుత్తరువులు తొలగించబడగానే ఆక్రమించారు. ఇవన్నీ జరిగిన తరువాతనే, తిరిగి ఈ భూములను రాజకీయ బాధితుల కివ్వటం జరిగింది.

"1949 సంవత్సరంవరకు నిషేధపు ఉత్తరువు లున్నవి కాబట్టి ఎవరి ఆక్రమణలో లేని భూములనే రాజకీయబాధితుల కివ్వబడినవని చెప్పటం వాస్తవానికి చాల దూరం. ఇందుకల్ల రాంపేరు ఆక్రమణలన్నీ దురాక్రమణలు కావు. కాబట్టి ఇప్పటికైనా మంత్రిగారు తమ పట్టుదల వీడి వేల కుటుంబాలకు అన్యాయం చేయక, ఇప్పటికి వారి వశమందున్న రాజకీయబాధితులకు రాంపేరులోనే పురోకహోట ఎవ్వరికిఅపకారం జరగనివిధంగా కేటాయిస్తూ, అక్రమమైన పేదవాయి భూమాదారులను వెళ్ళగొట్టకుండా ఉండవలసిందిగా అర్థిస్తున్నాము."

పిల్లలకు పళ్ళు వచ్చేటప్పుడు సాధారణంగా నొప్పితో పాటు వచ్చే కడుపుబ్బరాలకు, విరోచనాలకు
స్మిత్ స్టానిస్ట్రీట్ & కంపెనీ, లిమిటెడ్.
కలకత్తా, బొంబాయి, మద్రాసు, కాన్పూర్, పాట్నా, గౌహతి, నాగపూర్.
PSST 9

శానిటరీ సామానులు
ఎక్కువ మనుపైనవి—ఆకర్షణీయంగా తీర్చినవి.
నమ్మకమైన శ్రేష్టమగు సామానులు
డాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్
డాల్మియాపురం (తిరుచిరాపల్లి)
ఇండియన్ స్టోర్సు డిపార్టుమెంటు, గవర్నమెంట్లు రైల్వేలు, మున్సిపాలిటీలు వగైరాల సప్లయర్లు అప్రూవుడు జాబితాలోనున్న సంస్థ
Misc 134

మీకు ఈ మందుతో దగ్గును నిలపగలరు
కక్కువాయి దగ్గుకు వెంటనే పనిచేయును.
సిరప్ పెర్టుసాల్
ఒక సీసా ఇంటిలో వుంచుకోండి
నవరత్న ఫార్మక్యూటికల్ లేబరేటరీస్
పోస్టుబాక్సు. నెం. 13. కొచ్చిన్-5



రామతీర్థ బ్రాహ్మీ స్పెషల్ నెం. 1 తైలము
ఆయుర్వేద ఔషధం
(రిజిస్టర్డు)
బట్టతల పోగొట్టును జ్ఞాపకశక్తి హెచ్చించును. కంటి చూపు బాగుపరచును. సుఖ నిద్ర పటించును.
నెరసిన వెంట్రుకలు నల్లబడును.
వెంట్రుకలు రాలుట ఆపును.
అన్ని ఋతువులలోను, స్త్రీ పురుషులందరికిని ఉపయోగించును.
రు. 3-8 పెద్దసీసా, రు. 2/- చిన్నసీసా. ఎల్లచోట్ల అమ్మబడును. పోస్టేజీ, మరియు ప్యాకింగు కలుపుకొని పెద్దసీసాకు రు. 5-13, చిన్నసీసాకు రు. 3-13.
వివిధ యోగాసనములు చూపు పటము రు. 1-12-0 మనియార్డరు చేసినవారికి పంపబడును.
శ్రీ రామతీర్థ యోగాశ్రమం
దాదర్, బొంబాయి-14. సెంట్రల్ రైల్వే. టెలిఫోన్: 62899.

క్రీడాలోకం

రష్యాకు ఇండియా ఫుట్ బాల్ జట్టు పయనం

న్యూఢిల్లీ ఆగస్టు 12—రష్యాలో పర్యటించనున్న భారతీయ ఫుట్ బాల్ ఆటగాళ్లలో మొదటి జట్టు నేటి ఉదయం విమానంలో ఇక్కడినుంచి కాబూలు మీదుగా మాస్కోకు బయలుదేరి వెళ్ళింది.

టీము శిక్షకుడు మిస్టర్ ఎస్ ఏ రహీమ్, ఏడుగురు ఆటగాళ్ళు మొదటి బ్యాచిలో కలరు

బ్రిటిష్ జట్టుపై రష్యనుల విజయం

మాస్కో, ఆగస్టు 12— ప్రసిద్ధ ఇంగ్లీష్ లీగ్ టీము వుల్వర్ హాంప్టన్ వాండరర్స్ ను రష్యన్ లీగ్ ఛాంపియనులు మాస్కో డైనమో నేడిక్కడ 3-2 గోలులతో ఓడించారు

హైదరాబాద్ లీగ్ క్రికెట్ పోటీలు

నిజాం కాలేజీపై ఉస్మానియా యూనివర్శిటీ గెలుపు

హైదరాబాద్ ఆగస్టు 11—హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జరుపుతున్న 'ఏ' డివిజన్ లీగ్ క్రికెట్ టోర్నమెంటులో నిన్న ఉస్మానియా యూనివర్శిటీ జట్టు 'ఏ' లీగ్ క్రికెట్ ఛాంపియనులైన నిజాం కాలేజీ జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది.

మరికొన్ని పోటీల ఫలితాలివి:

ఆలీ సెయింట్స్ హైస్కూలు మెడికల్ కాలేజీని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది

డక్కన్ బ్లూస్ 'బి' పై హైదరాబాద్ స్టేట్ పోలీసు ఐదు వికెట్ల తేడాతో విజయమొందింది.

ఛియర్ ఫుల్ ఛమ్స్ కు, ఎయిర్ ఫోర్స్ ఆకాడమీకి జరిగిన పోటీ 'డ్రా' గా అంతమైంది.

పత్రికల ధరనుబట్టి పేజీల నిర్ణయం

దేశభాషా పత్రికల వైఖరి వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 12—భారతీయ దేశభాషా పత్రికల సంఘం నేడొక ప్రకటన చేస్తూ సమాచార శాఖామంత్రి డాక్టర్ బి వి. కేస్కర్ ను గత 20 వ తేదీన ఒక రాయబార వర్గం కలుసుకొని పత్రికల ధరనుబట్టి పేజీలను నిర్ణయించే విషయమై సంఘం అభిప్రాయాలను వివరించినట్లు పేర్కొన్నది.

సంపాదకుడు శ్రీ ఏ ఆర్. భట్, "హితవాద" మేనేజింగ్ ఎడిటర్ అఖిలభారత వార్తాపత్రికల సంపాదకుల మహాసభాధ్యక్షుడు

(మిగతా 3 వ కాలంలో)

ఉద్యోగుల జీతాలలో తారతమ్యం తగ్గింపు

లోక్ సభలో అనధికార తీర్మానం త్రోసివేత

(మన ప్రత్యేకవిలేఖరి) న్యూఢిల్లీ ఆగస్టు 12—

వేతన నిర్ణాయక సంఘాన్ని నియమించాలని కోరుతూ కాంగ్రెసు సభ్యుడు ప్రతిపాదించిన అనధికార తీర్మానాన్ని లోక్ సభ నేడు నిరాకరించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 27 వోట్లు, వ్యతిరేకంగా 69 వోట్లు వచ్చినవి. గవర్నమెంటు ఉద్యోగులలో పెద్ద జీతాలకు, చిన్నవాటికి మధ్య వున్న తేడాను సాధ్యమైనంత తక్కువకు తగ్గింపజేయడాన్ని గురించి ఆలోచించడానికి ఈ వేతన నిర్ణాయకసంఘం ఉద్దేశించబడింది.

పబ్లిక్, ప్రయివేటు రంగాలలో కనీస వేతనం నెలకు 100 రూపాయలుగా వుండాలని ప్రజా-సోషలిస్టు సభ్యుడు శ్రీ హెచ్. వి కామత్, ఈ తీర్మానానికి తెచ్చిన సవరణను కూడా సభవారు నోటిమాట వోటుద్వారా నిరాకరించారు

రెవిన్యూ, సివిల్ ఖర్చుల మంత్రి శ్రీ యం. సి షా మాట్లాడుతూ, ఈ తీర్మానము దానికి వచ్చిన సవరణ కూడా ఆచరణసాధ్యం కాదని, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం కానున్న సమయంలో తీర్చలేని ఆశలను ఈ తీర్మానంద్వారా కలిగించడం మంచిది కాదని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోను, స్థానిక సంస్థలలోను పనిచేస్తున్న తక్కువ జీతాలవారికి, ఉపాధ్యాయులకు జీతాలను నెలకు నూరురూపాయలు చేయాలంటే దేశం మొత్తంమీద అదనంగా నూరుకోట్లు రూపాయలు కావాలని కూడా ఆయన అంచనావేసి చెప్పారు

అయినప్పటికీ కూడా, ఈ తీర్మానాన్ని అనధికార పక్షాలు చాలమంది సమర్థించారు. మంత్రి సమాధానం చెప్పిన తరువాత కూడా. తీర్మాన ప్రతిపాదకుడు ప్రొఫెసర్ డి సి శర్మ తన తీర్మానాన్ని సభవారు పరిశీలించాలని కోరారు కాని, వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, విప్పులు ఆయనతో మాట్లాడడతో. తన తీర్మానాన్ని ఉపసంహరించుకొనడానికి అనుమతించాలని నవ్వుతూ శ్రీ శర్మ సభవారిని కోరారు కాని, అలా ఉపసంహరించుకొనడానికి ప్రతిపక్షం నిరాకరించింది వోటింగ్ జరగాలని శ్రీ హెచ్ వి కామత్ కోరాడు అందుకు సభాధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగార్ అంగీకరించారు కాని, అది ప్రతిపక్షానికి ఆందోళనను కలిగించింది అప్పటికి నాలుగు గంటల ఏభై నిముషాలు అయింది. సరిగా అయిదు గంటలకు సభ వాయిదాపడుతుంది. విదేశ వాణిజ్యాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతున్న అనధికార తీర్మానాన్ని కమ్యూనిస్టు నాయకుడు శ్రీ గోపాలన్ ప్రతిపాదించవలసివుంది ఈ రోజు దానిని ప్రతిపాదించనప్పుడు ఆ తీర్మానాన్ని తిరిగి బ్యాలెట్ కు పెట్టి, ఎప్పుడు ప్రతిపాదించవలసినదీ నిర్ణయించడం జరుగుతుంది. అలాకాక, ఈ రోజునే ప్రతిపాదించినప్పుడు వచ్చే అనధికార కార్యక్రమంలో దానిపై చర్చ జరపడానికి వీలు వుంటుంది.

అందువల్ల వేతన నిర్ణాయక సంఘం తీర్మానంపై వోటింగ్ జరగాలనికోరిన శ్రీ కామత్ కూడా, శ్రీ గోపాలన్ కు తగిన అవకాశ మివ్వాలని డిప్యూటీ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు కొన్ని సెకండుల వ్యవధివున్నా, తాను తగిన అవకాశాన్ని యివ్వగలననీ, కాని సరిగా అయిదు గంటలు కావడంతో సభను వాయిదావేయడం తథ్యమని డిప్యూటీ స్పీకర్ సభవారికి తెలియజేశారు.

ఆమీదట వోటింగ్ కార్యక్రమాన్ని లోక్ సభ సెక్రటేరియట్ వారు త్వరితంగా పూర్తి చేశారు. ఆ పిమ్మట హర్షధ్వానాల మధ్య శ్రీ గోపాలన్ తన తీర్మానాన్ని ప్రతిపాదించిన తరువాత సభ వాయిదా పడింది.

చర్చ వివరాలు

వేతన నిర్ణాయక సంఘం నియామకాన్ని కోరుతున్న తీర్మానంపై శ్రీమతి సుచేత కృపలానీ (పి ఎస్ పి ఢిల్లీ) ప్రసంగిస్తూ, దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాన్ని, ఉద్యోగుల వేతనాలను మార్పు చేయవలసిన అవసరం ఆసన్నమైనదని అన్నారు ఉద్యోగుల వేతనాల పునః పరిశీలనకుగాను, ప్రతి పదిసంవత్సరాల కొకసారి యిలాంటి సంఘాన్ని నియమించాలని కూడా సూచించారు శ్రీ రఘుబీర్ సాహే (కాంగ్రెసు, యు పి) 1948 లో నియమించిన సంఘంవారి సిఫారసులవల్ల న్యాయం జరగలేదని చెప్పారు శ్రీ నికుంజ బిహారీచౌదరి (కమ్యూనిస్టు బెంగాల్) సోషలిస్టు సమాజ నిర్మాణం ప్రభుత్వ లక్ష్యంగా వున్నప్పుడు, ప్రభుత్వ వేతనాలలో పెద్దతేడాలు వుండడంలో అర్థంలేదని అన్నారు. శ్రీ అమరనాథ విద్యాలంకార్ (కాంగ్రెస్, పంజాబు) వేతనాలను మార్పుచేయాలని ప్రతి సంవత్సరం కోరుతున్నా, ప్రభుత్వం ఎప్పటికప్పుడు, ఆర్థికమైన చిక్కులను సాకుగా చెప్పడంలో అర్థం లేదని విమర్శించారు శ్రీ హెచ్ వి కామత్ (పి. ఎస్. పి. మధ్యప్రదేశ్) కాంగ్రెసు పార్టీ తొమ్మిది సంవత్సరాల క్రిందట అధికారాన్ని చేపట్టినా, నేటివరకు వేతనాలకు సంబంధించిన తన విధానమేమో ప్రకటించనందుకు ఆశ్చర్యాన్ని ప్రకటించారు. ప్రొఫెసర్ హెచ్ ఎన్ ముకర్జీ (కమ్యూనిస్టు, బెంగాలు) వేతనాల పునర్నిర్ణయాన్ని కోరడం సమంజసమేనని చెప్పారు కొత్తగా ఉద్దేశిస్తున్న వేతన నిర్ణాయక సంఘంలో కార్మికులకు తగిన ప్రాతినిధ్య మివ్వాలని కోరారు, శ్రీ ఎన్. వి గాడ్గిల్ (కాంగ్రెస్, బొంబాయి) ధరల స్థిరీకరణ జరగనిదే, వేతనాల పునః నిర్ణయం వల్ల ఫలితం వుండదని చెప్పారు ప్రభుత్వం, ప్రయివేటు పారిశ్రామికులు కూడా కలిసి వ్యవహరించి నప్పుడే సంతృప్తి కరంగా వేతనాల నిర్ణయం జరగగలదని అన్నారు.

ప్రభుత్వ ధోరణి

రెవిన్యూ, సివిల్ ఖర్చుల మంత్రి శ్రీ హెచ్. సి.షా. చర్చకు సమాధానం చెబుతూ, గుమస్తాల జీతాలు పెంచడం, ఆదాయాల మధ్య తారతమ్యాన్ని తగ్గింపజేయడంవంటి సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించగలదని అంటూ, తీర్మానంలో సూచించిన విధంగా వేతన నిర్ణాయక సంఘం నియామకానికి ప్రభుత్వం అంగీకరించలేదని ప్రకటించారు ఇలా వేతనాలు పెంచడానికి సాలీనా దాదాపు వందకోట్ల రూపాయలు అవసరం కాగలవని అంటూ. ఈ వందకోట్ల రూపాయలను యిప్పుడు ఈ విధంగా ఖర్చు చేయడం మంచిదా, లేక దేశం మొత్తంమీద జీవన ప్రమాణాభివృద్ధికి ఉద్దేశించిన ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు వినియోగించడం మంచిదా అనే దృక్పథంతో ఈ సమస్యను ఆలోచించవలసి వుంటుందని కూడా చెప్పారు ప్రభుత్వంలో కనీస వేతనం నెలకు 70 రూపాయలుగా వున్నదని, చిన్న పెద్ద జీతాల మధ్య తారతమ్యం ఒకటికి, 2304 నిష్పత్తికి తగ్గిపోయినదని చెప్పారు: క్రింది తరగతి ఉద్యోగుల కష్టాలు తగ్గించడానికి ప్రభుత్వం శక్తికొలది కృషి చేయగలదని కూడా వివరించారు

హెచ్చు జీతాలను వెయ్యి రూపాయలకు తగ్గించినప్పుడు, కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే పొదుపుకాగలదని, ఈ మొత్తాన్ని యితర ఉద్యోగులమధ్య పంచిపెట్టినప్పుడు తలొక 1-4-0 మాత్రమే అదనంగా వస్తుందని చెప్పి తీర్మానాన్ని ఉపసంహరించుకొనాలని తీర్మాన ప్రతిపాదకుడు శ్రీ శర్మ గారిని కోరారు.

శ్రీ డి సి. శర్మగారు చర్చకు సమాధానం చెబుతూ, క్రింది ఉద్యోగుల జీతాలు పెంచడానికి వందకోట్ల రూపాయలు అవసరమైనప్పుడు అదనంగా ఆదాయం రాబట్టగల మార్గాలను పరిశీలించాలని కోరారు ఆదాయం పన్నుల ఎగవేతలను అరికట్టాలని, సంస్థానాధిపతులు తమ భరణాలను తగ్గించుకొనేటట్లు చేయాలని సూచించారు కూడా

ఆ పిమ్మట తీర్మానంపై వోటింగు జరిగి సభవారిచే త్రోసివేయబడింది.

(1 వ కాలం తరువాయి)

ఆయన శ్రీ ఎ. డి మణి మరికొందరు ఈ రాయబారవర్గంలో వున్నారు.

ధరననుబట్టి పేజీల సంఖ్యను నిర్ణయించే పద్ధతినిగురించి సంఘం అభిప్రాయాలను ముఖ్యంగా చిన్నపత్రికల వైఖరిని ఈ రాయబారవర్గం సమాచారశాఖామంత్రికి వివరించింది.

మేనేజింగ్ ఏజన్సీల సమస్య

కంపెనీల బిలుపై లోక్ సభ రెండవరోజు చర్చ

న్యూఢిల్లీ, ఆగస్టు 12—కంపెనీల బిలుపై జాయింటు సెలక్టు కమిటీ సమర్పించిన నివేదికపై నేటి ఉదయం లోక్ సభలో రెండవ రోజు చర్చ రెండున్నర గంటల సేపు జరిగింది మధ్యాహ్నం అనధికార తీర్మానాలను సభవారు చర్చించారు

చర్చలో పాల్గొన్న సభ్యులలో పెక్కుమంది మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతిని నిశితంగా విమర్శించారు కంపెనీలకు మేనేజింగ్ ఏజంటుగా వున్నవారు కంపెనీలవాటాదారును మాత్రమే కాక ప్రభుత్వాన్ని కూడా మోసగిస్తున్నారని ఆరోపించారు మేనేజింగ్ ఏజెన్సీల పద్ధతిని పూర్తిగా రద్దుచేయడానికి ముందు వాటికి అరికట్టగా వుంటున్న అధికారాలను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకొనాలని కోరారు మేనేజింగ్ ఏజన్సీలను రద్దుచేయడానికి ఒక తేదీని నిశ్చితంగా నిర్ణయించాలన్న సూచనలు కూడా జరిగినవి

కార్మికులకు కూడా కంపెనీల నిర్వహణలో ప్రాతినిధ్యమివ్వడానికి ఈ సందర్భంలోనే ఏర్పాట్లు జరగాలని కూడా కొందరు కోరారు

శ్రీ సాధన చంద్రగుప్త (కమ్యూనిస్టు-బెంగాలీ) మేనేజింగ్ ఏజెన్సీలను పూర్తిగా రద్దుచేయాలని కోరారు నూటికి 51 వంతుల వాటాలు వున్నప్పుడు మాత్రమే "గవర్నమెంటు కంపెనీ' గా పరిగణించాలనే నిర్వచనాన్ని మార్పుచేసి, ఎక్కువ కంపెనీలకు ఆ నిర్వచనం వర్తించేటట్లు చేయాలని కోరారు శ్రీ కె పి. త్రిపాఠి (కాంగ్రెసు-అస్సాం) మేనేజింగ్ ఏజన్సీలను రద్దుచేసిన తమమాత్రాన దేశంలో పెట్టుబడులు పెట్టేవారు ముందిరేమోనన్న ఆందోళనకు అవకాశం లేదని, ప్రభుత్వమే స్వయంగా రకరకాల పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు కొన్ని కంపెనీలలో డైరెక్టర్లను నియమించడానికి ప్రభుత్వానికి వుంటున్న అధికారంతో, కార్మికుల యూనియన్ ప్రతినిధులను కంపెనీల డైరెక్టరుగా నియమించాలని సూచించారు కంపెనీలచట్టం అమలు జరపడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేయడం తగదని చెప్పారు శ్రీ ఏ యం. థామస్ (కాంగ్రెసు-తిరువాన్కూర్-కొచ్చిన్) మేనేజింగ్ ఏజన్సీలపద్ధతికి ఎవరూ వ్యతిరేకులు కాదని. కాగా మేనేజింగ్ ఏజన్సీల పేరున జరిగే మోసాలను మాత్రమే నివారించ దలుస్తున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు జరగాలని అన్నారు. కంపెనీల చట్టం అమలుజరపడానికి స్వతంత్రంగా సంస్థను ఏర్పాటుచేయడం వల్ల దానిపై పార్లమెంటుకు తగిన అధికారం వుండదని, ఇలాంటి సంస్థలను గురించి యిదివరకే రకరకాల విమర్శలు పార్లమెంటులో జరిగినవని సభవారికి గుర్తుచేశారు.

పరిశ్రమలలో శాంతిని కాపాడడానికిగాను కంపెనీల నిర్వహణలో కార్మికులకు కూడా తగిన భాగస్వామ్యాన్ని యివ్వాలని కోరారు శ్రీ ఎస్ వి. రామస్వామి (కాంగ్రెసు-మద్రాసు) మేనేజింగ్ ఏజెన్సీల పద్ధతిని సంస్కరించాలే కాని పూర్తిగా రద్దు చేయరాదని అన్నారు దేశం ఆర్థికాభివృద్ధికి, మేనేజింగ్ ఏజన్సీలకు సన్నిహితమైన సంబంధం కలదని చెప్పారు కంపెనీల నిర్వాహకులకు యిచ్చే ప్రతిఫలం విషయంలో సెలక్టు కమిటీ సూచనలను సవరించరాదని హెచ్చరించారు అంతటితో కంపెనీల బిలుపై చర్చను ముగింపుచేసి, సభవారు అనధికార తీర్మానాలపై చర్చను ప్రారంభించారు.

పాక్ ముస్లింలీగ్ అధ్యక్షపదవి

మహమ్మదాలీ రాజీనామా చేసాడా?

కరాచీ ఆగస్టు 12—పశ్చిమ పాకిస్తాన్ ముస్లిం లీగ్ కార్యవర్గం సమావేశంపై సెప్టెంబర్ 24 వ తేదీన కౌన్సిల్ సమావేశం జరగాలని తీర్మానించింది మాజీ ప్రధాని మహమ్మద్ అలీ ముస్లిం లీగ్ అధ్యక్షపదవికి రాజీనామా చేయడమువల్ల కొత్త అధ్యక్షుని కౌన్సిల్ ఎన్నుకోవలసివుంటుంది

ముస్లిం లీగ్ అధ్యక్షపదవికి కొత్తప్రధాని చౌధరి మహమ్మదాలీ పోటీచేయగలడో లేదో ఇంకా తెలియలేదు (యు పి ఐ)

బాబూరావుచే నాగపూరు హైకోర్టుకు అప్పీలు

నాగపూరు, ఆగస్టు 12-ఇండియా ప్రధాని నెహ్రూను హత్య చేయడానికి ప్రయత్నించినట్టు నేరం ఆరోపించబడ్డ కేసులో తనకు శిక్ష విధిస్తూ సెషన్స్ జడ్జి చెప్పిన తీర్పుపై బాబూరావు నాగపూరు హైకోర్టుకు అప్పీలు చేసుకుంటూ ఒక పిటీషన్ దాఖలు చేశాడు. నేడు హైకోర్టులో అప్పీలు పిటీషన్ రిజిస్టర్ చేయబడింది. దానిపై ఒకటిరెండు రోజులలో విచారణ ప్రారంభం కాగలదు

"దక్షిణ భారతీయులపై హిందీ రుద్దబడదు"

ఢిల్లీలో హిందీ ప్రదర్శనం ప్రారంభోత్సవంలో ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ పునరుద్ఘాటన

నిర్బంధంవల్ల ఏ భాషా వ్యాప్తికి రాదని ఆజాద్ వివరణ

న్యూఢిల్లీ ఆగస్టు 12—

ఇండియా ప్రెసిడెంటు డాక్టర్ రాజేంద్రప్రసాద్ నేడిక్కడ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ ఏర్పాటు చేసిన హిందీ ప్రదర్శనానికి ప్రారంభోత్సవం జరుపుతూ, హిందీని బలవంతంగా ఎవరిమీద రుద్దబోమని దక్షిణ భారత ప్రజలకు, హిందీ మాతృభాష కాని ఇతర ప్రాంతాలవారికి భారత ప్రభుత్వమిచ్చిన హామీని పునరుద్ఘాటన చేశారు.

హిందీని జాతీయ భాషగా పరిగణించడం విషయమై రాజ్యాంగం పేర్కొన్న సిద్ధాంతాలను గౌరవించడానికి ప్రభుత్వం చేయదగినదంతా చేస్తున్నప్పటికీ హిందీ అభ్యసించడానికి ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది గాని, ఇతర కాలంలోనే అభ్యసించాలనే పరిమితికి ప్రాధాన్యం ఇవ్వబడడం లేదని అన్నారు.

ప్రాంతీయ భాషలు ప్రభుత్వ భాషలుగా అభివృద్ధి కావడాన్ని అడ్డగించడం భారత ప్రభుత్వం అభిమతం కాదని ప్రెసిడెంట్ ప్రసాద్ స్పష్టపరిచారు ప్రెసిడెంట్ ఇంకా ఇలా అన్నారు:

"కేవలం వ్యవహారరీత్యా ఏర్పడిన ఆవశ్యకతను బట్టి యీ ప్రయోజనానికి పనిచేసే ఒక భాషను మనం గ్రహించడం అవసరమౌతుంది ఈ దృష్టితోనే రాజ్యాంగ నిర్మాణసభ హిందీ ఈ అవసరాన్ని తీర్చగలదని దానినే జాతీయ భాషగా పరిగణించింది. కాగా, ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని, ఎల్లప్పుడు ప్రజాహితం, ప్రాంతీయ భాషల ప్రాధాన్యత, వాటి అమూల్య సాహిత్య సంపద, ఇంగ్లీషు స్థానంలో మరొక భాషను వృద్ధిచేసుకొనే బాధ్యతను అందరికీ అప్పగించడం మున్నగు వాటిదృష్ట్యా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించడం మన కర్తవ్యం.

"హిందీ మాతృభాష కానివారికి అసౌకర్యాలు కలిగించడానికి గాని, హిందీ మాతృభాష అయినవారికి సౌకర్యం కలిగించడానికి గాని ప్రభుత్వం ప్రయత్నించడంలేదు

"ప్రస్తుతం చాల వివాదగ్రస్తమైన విషయం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు హిందీలో జరగాలా, వద్దా అనేది ఈ పరీక్షలు హిందీలోనే జరగాలని ప్రోత్సహించడానికి తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ పరీక్షలకు వెళ్లే వారు తర్వాత హిందీ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనే షరతుపై ఇంగ్లీషులోను, తమతమ మాతృభాషలలోను జవాబులు చెప్పవచ్చునని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. దీనివల్ల హిందీ మాతృభాష కాని వారు, ప్రాంతీయ భాష కాని వారు తమకు ఇష్టం వచ్చిన భాషను పరీక్షకు వాడడంలో చిక్కులు తొలగుతాయి ఈ పైన పేర్కొన్న కారణాల దృష్ట్యా హిందీ మాతృభాష కాని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షార్థుల పట్ల విచక్షణ చూపబడుతున్నదని, అసౌకర్యాలు కల్పించబడుతున్నవని ఆందోళన జరపడంలో సబబు కన్పించడం లేదనుకుంటాను. కేంద్ర ప్రభుత్వంలోని హిందీతర ప్రాంతాల ఉద్యోగులకు ఢిల్లీ సెక్రటేరియట్ లో హిందీ తరగతులు ఏర్పాటు చేయడం ప్రశంసనీయం

"హిందీ నేర్చుకోదలచిన ప్రభుత్వోద్యోగులకు వారి పని గంటలలో ఒకగంటసేపు అవకాశమివ్వాలని నా సలహా. దీనివల్ల ఉద్యోగులు అదనంగా గంటసేపు ఆఫీసులో వుండవలసిన అగత్యం లేకపోతుంది కనుక వారికి అదనపు కష్టమేమీ వుండదు

"హిందీకాక ఇతర ప్రాంతీయ భాషల సోదరులకు, ముఖ్యంగా దక్షిణ భారతీయులకు ఒక్కమాట. ఈ దేశంలోని కొన్ని ప్రాంతీయ భాషల సాహిత్యం, భావన అపూర్వమైనవి. అవి యావద్దేశానికే గర్వకారణం. ఇంగ్లీషులో [illegible] రంగాలలో వినియోగించబడుతుంది ఇతర భాషలకు ఆయా ప్రాంతాలలో సపూర్వ కాలం వుడనే వుడ తమ మాతృభాషకు భిన్నమైన మరొక భాషను నేర్చుకోవలసిన బాధ్యత సాధ్యమైనంత వరకు దేశమంతటా సమానమే కనుకనే హిందీ మాతృభాషగా గలవారు కనీసం ఒక ప్రాంతీయ భాషను నేర్చుకోవాలని, దక్షిణ భారత భాష అయితే మంచిదని నేను చెబుతూవుంటాను.

"ఇదంతా నేను అభిమానంతో చెప్పడం లేదు దీని ప్రయోజనం కూడా ముఖ్యమైందే మన దేశంలోని విద్యా విధానంలోని వివిధ దశల పునర్నిర్మాణం సక్రమంగా జరిగి, కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ ప్రభుత్వం నియమించిన కమిషన్లు చేస్తున్న కృషి ఫలిస్తే ప్రాంతీయ భాషాధ్యయనం దేశమంతటా సెకండరీ విద్యా విధానంలోను, యూనివర్శిటీ విద్యలోను రెండవ భాషగా ప్రోత్సహించబడుతుంది ఈ సంగతులు ఎలా వున్నా హిందీ అర్థంకానివారు దానిని నేర్చుకొనడానికి తగినంత వ్యవధి ఇవ్వాలి.

"హిందీ క్రమంగా ఇంగ్లీషు స్థానాన్ని ఆక్రమించుకోవాలని మనం ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము ఈ విషయం హిందీ దేశంలోని అన్ని భాషలకన్నా గొప్పగా అభివృద్ధి పొందిందనికాదు అందరికీ సులభంగా అర్థమౌతున్నదని ఎక్కువమంది మాట్లాడుతున్నారనిన్నీ మాత్రమే హిందీని అంగీకరించాము. గనుక పరిపాలన రంగంలోను ఇతర రంగాలలోను అది ఎలా ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయం కాగలదో చూడాలి దీనికి రాజ్యాంగ నిర్మాణసభ కొన్ని సూచనలు చేయడంతోపాటు 15 సంవత్సరాల గడువు నిర్ణయించింది

"ఐదు సంవత్సరాలపాటు రాజ్యాంగాన్ని అమలుపరచిన తర్వాత మనం ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయం విషయమై పరిశీలన జరపడానికి రాజ్యాంగం అనుసరించి ఒక ప్రత్యేకమైన కమిషన్ ను నియమించాము ఈ కమిషన్ ప్రత్యామ్నాయానికి వైఖరులతో పాటు భాషకు సంబంధించిన అన్ని విషయాలను సాకల్యంగా పరిశీలించి ప్రభుత్వానికి స్వేచ్ఛగా, సిఫారసులు చేయవచ్చు. కనుక ఈ కమిషన్ నివేదిక అందేవరకు మనం ఈ విషయమై తుదినిర్ణయం మానివేయాలని నా సూచన"

మౌలానా ఆజాద్ హామీ

ప్రదర్శనం ప్రారంభంలో విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రెసిడెంట్ ప్రసాద్ కు స్వాగతం చెబుతూ హిందీని హిందీరానివారిపై నిర్బంధంగా రుద్దడం ప్రభుత్వం ఉద్దేశంకాదని అన్నారు. హిందీ భారతదేశ జాతీయభాషగా మార్చబడబడింది గనుక దేశవాసులు ప్రతివారు తమ హితం కోసం నేర్చుకొనడం కర్తవ్యమన్నారు నిర్బంధంవల్ల ఏ భాషా వ్యాప్తికాదని, హిందీ ప్రజల చొరవవల్లనే జాతీయ భాషగా అభివృద్ధి కావాలని అయినప్పుడు హిందీని రుద్దడమనే ప్రశ్నే లేదని అన్నారు.

రాజ్యాంగం అమలయిన 10 సంవత్సరాల నుంచి పరిపాలన ఇంగ్లీషుతోపాటు హిందీలోనే జరుగాలని ప్రభుత్వం అభిలషిస్తున్నది గనుక హిందీలో పారిభాషి…

ప్రయివేటుగా చదివే విద్యార్థుల వయస్సు

పదేళ్లు నిండితేనే, ఫస్టు ఫారంలో ప్రవేశమని సెకండరీ విద్యా సలహా సంఘం సూచన

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, ఆగస్టు 12—

ప్రయివేటుగా చదువుకున్న విద్యార్థులను 1957-58 నుంచి ఫస్టు ఫారంలో మాత్రమే చేర్చుకొనాలని, అలా చేర్చుకొనునాటికి, వారి వయస్సు పది సంవత్సరాలుగా వుండాలని ఆంధ్ర ప్రభుత్వం నియమించిన సెకండరీ విద్యా సలహా సంఘంవారు సిఫారసు చేశారు.

1956-57 లో, ప్రయివేటుగా చదువుకొన్న విద్యార్థులను సెకండు ఫారానికి పైతరగతులలో చేర్చుకొనరాదనీ, అలా సెకండు ఫారంలో చేరదలుస్తున్న విద్యార్థికిగాని, విద్యార్థినికిగాని 1956 ఆగస్టు 15 వ తేదీకి 11 సంవత్సరాలు నిండివుండాలని కూడా సూచించారు.

అయితే, గుర్తించబడిన (రికగ్నయిజుడు) ఎలిమెంటరీ స్కూలులో చదివి, ఎలిమెంటరీ విద్యను సంతృప్తికరంగా పూర్తిచేసిన విద్యార్థులు 1957-58 లో సెకండరీ స్కూలులో ఫస్టు ఫారంలో చేరదలచినప్పుడు, పదిసంవత్సరాలు నిండివుండాలనే నిబంధన వారికి వర్తించదు.

ప్రస్తుతం ప్రయివేటుగా చదువుకొన్న విద్యార్థులను మూడవ ఫారంలోను తరగతులలోను చేర్చుకుంటునా… వారిని ఫస్టుఫారంలో కాక, … లలో సరాసరిని చేర్చుకొనడం … డరీ విద్యలో ప్రమాణం తగ్గిపో… అభిప్రాయ పడుతున్నారు ప్ర… చదువుకొనే విద్యార్థులకు కనీస … కూడా నిర్ణయించడం మంచి… వారు.

ఎస్. ఎస్. ఎల్.

1956 మార్చి ఎస్. ఎస్ ఎల్ … షల నుంచి ఆ పరీక్షకు కూర్చు… ర్థికి ఆ పరీక్ష జరిగే సంవత్సర ఒకటవ తేదీకి 15 సంవత్సరా… నిండివుండాలనికూడా షరు… ఇంతకు తక్కువవయస్సువున్న … ఒక్క సంవత్సరానికి మించి, … యివ్వకూడదు, అయితే, … ప్రకారం ఒక విద్యార్థి, ఒక … మించి ఆరవఫారంలో వుంది … నప్పుడు, విద్యార్థి అర్హతలను … సంవత్సరంలో తగిన మి… యివ్వడానికి అవకాశమిచ్చారు,

కాలేజీలలో చేర్చుకొనే … కూడా కనీసపు వయస్సును … యూనివర్శిటీ వారికి విజ్ఞప్తి చే… ఈ సలహాసంఘంవారు ప్రభుత్వ… యూనివర్శిటీలో మొదటి తర… విద్యార్థికి, అలా చేరే సంవత్సర 15 నాటికి 15 సంవత్సరాలకు… వుండేటట్లు చూడాలని కూడా వీరు … పడినారు

ఆంధ్రా యూనివర్శిటీలో మెట్రిక్ పరీక్షకు 17 సంవత్సరాల వయస్సును నిర్ణయించాలని వీరు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలోని రెండు యూనివర్శిటీ ప్రాంతాలలోను ఎస్. ఎస్. యల్ సి పరీక్షకు ఒకే ప్రమాణం వుండేటట్లు చేయడాన్ని గురించి కూడా ఈ సలహా సంఘంవారు ఆలోచించారు దీనిని గురించి రెండు యూనివర్శిటీల వైస్-ఛాన్సలర్లతోను విద్యాశాఖ డైరెక్టరు సంప్రతించి, తయారుచేసే నివేదికకోసం వేచివుండాలన్న నిర్ణయానికి వచ్చారు

సెకండరీ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను పెంచడాన్ని గురిం…

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, ఆగస్టు 13—

	రు	అ	పై
అమ్మకం పన్ను …			
సవరం చిల్లర	61	15	0
వాళ్లా బంగారం	95	12	0
మూసా బంగారం	94	4	0
వెండి వంద తులాలు	163	0	0
వెండి తులం 1-కి	1	11	6

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	108	112-0-0
వేరుసెనగనూనె బజారు ధర—		
1½ ఎస్ ఎస్ ఎ రెడీ		212-0-0
ఆముదం 500 తిరువత్తూరు		165 0-0
సేలమ్ లోకల్ స్పెన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాలతో సహా)		14 8-9
కొబ్బరినూనె కొలంటో 47½		బాండి
రాజా బ్రాండ్		26 0-9
ఎం ఎస్ బ్రాండ్		26 4-9
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85 8-9	85-8-9
నైజాం (228 పౌనులు)	88,	88-8-0
సామల్ కోట (2కట్స్)	85-10-9	85-8-9

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 13—

	రు	అ	పై
అమ్మకం పన్ను			
వాళ్లా బంగారం రెడీ	94	10	0
వెండి 100 తులాలు	161	0	0
సవరను	61	2	0

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 13—

వెండి 100 తులాలు	151 6-0
వాళ్లా బంగారం	95 4 0
సవరను	60-12-0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్ ఆగస్టు 12—

నేటి ఓపెనింగ్	—	33 69
నేటి క్లోజింగ్	—	33 68

1955 ఆగస్టు 14, ఆదివారం

మన్మథనామ సంవత్సర

శ్రావణ బహుళ ఏకాదశి

ఏకాదశి ప 9-46 గంటలవరకు

ఆర్ద్ర రా 3-51 గంటలవరకు

వర్జ్యం: ప 1-19 నుండి 2 42 గంటలవరకు

ఆంధ్ర దేశంలో పొగాకు పంట

మద్రాసు, ఆగస్టు 12—ఆంధ్రరాష్ట్రంలో 1954-55 లో మొత్తం 2 89 500 ఎకరాలలో పొగాకు పండించ బడింది. అంతకు క్రితం సంవత్సరంలో 3,06 700 ఎకరాలలో పొగాకు పండించబడింది. గత నాలుగేళ్లలో సగటున 3 07,200 ఎకరాలలో పొగాకు పండించబడింది.

1954-55 వ సంవత్సరంలో అంతకు క్రితం ఏడాదిలో కంటె నూటికి 5 6 వంతుల తక్కువ ఎకరాలలో పొగాకు పండించబడింది, శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలలో క్రిందటి ఏడాదిలో కంటె ఈ సంవత్సరం తక్కువ ఎకరాలలో పొగాకు పండించబడింది రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో పొగాకు పండించే ప్రాంతం పెరిగింది. కృష్ణ, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన పంటలలో పొగాకు కూడా ఒకటి.

1954—55 వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో 97 600 టన్నుల పొగాకు పండింది అంతకు క్రితం ఏడాదిలో పండిన పొగాకు మొత్తం 97,300 టన్నులు. గత నాలుగేళ్లలో సగటున 96 100 టన్నుల పొగాకు పండింది

బిట్రగుంట, ఆగస్టు 11—ఇండియ రైల్వే ఇన్ స్టిట్యూట్ ఇక్కడ జరిపిన ఆట పోటీలలో [illegible]

★ ★ ఆంధ్రప్రభ ★ ★

సచిత్ర వారపత్రిక

జన్మదిన సంచిక

17-8-55 ★ 80 పేజీలు ★ వెల 4 అణాలు

ఇందులో

తెర వెనుక నిజాలు	(కథ)	శ్రీమతి వి. ప్రభావతి
నాటకం	(కథ)	శ్రీ గుమ్మిడి సింహాద్రి
అన్వేషణ	(నాటిక)	శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు
చెల్లని చిల్లుకాసు	(కథ)	శ్రీ [illegible] వెంకటరావు
మతివిలాసం	(ప్రాచీన ప్రహసనం)	విద్వాన్ విశ్వం
ఏకాకి	(సీరియల్)	శ్రీమతి కె. రాజేశ్వరి
జానపద నృత్యాలు	(వ్యాసం)	శ్రీ సంగమేశం
ముగ్గురూ మూడు విధాలు		(ప్రమదావనం)
పూరీ రకరకాలు		,,
షాపింగ్ బాగ్		,,
పంతులూ - తోడేలు	(గేయకథ) శ్రీ గుంటముక్కల మల్లికార్జునరావు	(బాలప్రభ)
దశకుమార చరిత్ర	(సీరియల్)	,,
బొమ్మరిల్లు	(కథ)	,,
నిద్ర	(కథ)	,,
సాంఘిక చిత్రాల విజయసాధన		(చిత్రప్రభ)

ఇంకా

తెలుపు-నలుపు, ఊహాగానం, పలుపాటలు, సుడి-సానుడి, గొలుసుకట్లు, బాల వినోదం (వ్యంగ్య చిత్రాలు) వర్ణచిత్రాలు, చిత్రాలు, ఫొటోలు, వగైరా...............

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

ANDHRA PRABHA, MADRAS. THE LARGEST CIRCULATED TELUGU DAILY Regd. No. M. 3938.



ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు

స్వాతంత్ర్య దినోత్సవ సంచిక

అణా 2-0

సంపుటి : 18 * సంచిక : 190 * మద్రాసు: సోమవారం * 15-8-1955 * 14 పేజీలు వెల: రెండణాలు

"త్వరలోనే గోవాకు పారతంత్ర్యంనుంచి విమోచనం తథ్యం"

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ డేబర్ స్వాతంత్ర్యదినోత్సవ సందేశం

"గోవా, డయ్యూ, డామన్‌ల ప్రజలు త్వరలోనే మనతో చేరి స్వతంత్ర భారత పౌరులుగా మనతో కలిసి కష్టసుఖాలను సమానంగా పంచుకోగలరనడంలో నా కెంతమాత్రం సందేహంలేదు" అని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ యు. ఎన్. డేబర్ ఎనిమిదవ భారత స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు ఒకసందేశమిస్తూ ఉద్ఘాటించారు.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారత ప్రజానీకానికి సందేశమిస్తున్న ఈ శుభతరుణంలో ఇండియాలోని పోర్చుగీసు స్థావరాల ప్రజలను వేరు చేయడం తన కెంతమాత్రం యిష్టంలేదని కూడా ఆయన అన్నారు.

శ్రీ డేబర్ ఇంకా క్రింది విధంగా పేర్కొన్నారు:

"సోమవారంనాడు భారత ప్రజలు తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నారు. అపూర్వమైన శాంతి సమరంలో అశేష త్యాగాల ద్వారా మహత్తరమైన మన దేశం 1947, ఆగస్టు 15 వ తేదీని పారతంత్ర్యంనుంచి విముక్తిపొంది స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొన్నది. ఈ సందర్భంలో భారతజాతి సాగించిన పోరాటం ఎంత కష్టనిష్ఠురాలతో కూడినదో అంతే అపూర్వమైనటిది. ఇండియావలె విశిష్టమైన, మహోదాత్తమైన సాధనాలద్వారా విదేశీ దాస్యంనుంచి విమోచనం పొందిన దేశం ప్రపంచంలో మరొకటి లేనేలేదు.

"గత ఎనిమిది సంవత్సరాలు మన దేశం ఆర్థిక సాంఘికాభ్యుదయాలను సాధించడానికి నిరంతర కృషి కొనసాగిస్తున్నది. ఈ కృషిలో అది అనేక విధములైన ప్రతిబంధకాలను జయప్రదంగా ఎదుర్కొని నిలిచిందని సగర్వంగా చెప్పవచ్చు. జాతీయ అంతర్జాతీయ రంగాలలో కూడా మనం సాధించిన ఘన విజయాలను చూచుకొని మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు.

"సోషలిస్టు పద్ధతిపై నవ సమాజాన్ని నిర్మించడం ద్వారానే దేశాభ్యుదయాన్ని, సాంఘిక సమత్వాన్ని సాధిస్తూ అభ్యుదయపథంలో మనం పురోగమించగలమనేది ఇప్పుడు స్పష్టమైంది. ఇది ఎంత కష్టసాధ్యమైనప్పటికీ, ఇందుకోసం ఎంతగా త్యాగాలు చేయవలసివచ్చినప్పటికీ అందుకు ఎంతమాత్రం వెనుదీయకుండా జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి భారత దేశం కృతనిశ్చయమై వున్నది.

"మహత్తరమైన మనజాతి ప్రజలు యావన్మందికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచ శాంతి సాధనలో ఇప్పటివలెనే మన దేశం ఉత్కృష్టమైన పాత్రను ఇకముందు కూడా నిర్వహించగలదని ఆశిస్తున్నాను. ప్రజాస్వామిక సూత్రబద్ధమైన, శాంతియుతమైన, ధర్మ సమ్మతిమైన సాధనాల ద్వారా దేశాభ్యుదయాన్ని, సమ సమాజాన్ని సాధించగల మహదవకాశం మన జాతికి సమకూరగలదని విశ్వసిస్తున్నాను."

"నేటి త్యాగనిరతియే రేపటి పురోభివృద్ధికి ఆధారం"

ఆంధ్రరాష్ట్ర వాసులకు ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ సందేశం

శ్రీ బెజవాడ గోపాలరెడ్డి

మరల ఏతెంచిన ఈ స్వాతంత్ర్య సందర్భమున ఆంధ్ర ప్రజావళికి యీ రెండు మాటలు చెప్పు అవకాశం లభ్యమైనందులకు సంతసము. కొంతకాలము పరతంత్రమున వుండిన దేశములన్ని తాము స్వాతంత్ర్య విజయమును పొందిన శుభదినమును స్మరించుకొని ఆనందోత్సవములు జరుపుకొనుట సహజము. నిరంతరము స్వతంత్రమునే అనుభవించిన బ్రిటన్‌కు ఇట్టి పండుగ లేదు. పర రాజుల పాలనను రుచి చూచి విసుగొంది స్వతంత్రమునకై పోరాటమును సల్పి గెలుపొందిన దేశములు మాత్రము ఈ ఉత్సవములను ఏటేటా జరుపుకొనుచున్నవి. మన దేశమునకు ఆగస్టు 15, జనవరి 26 చరిత్రాత్మకమైన పర్వదినములైనవి.

మతములనుబట్టి, ప్రాంతములనుబట్టి కొన్ని మతసంబంధములగు పర్వదినములను మనము జరుపుకొను చున్నాము. కాని సమగ్రమైన ప్రజావళి మత విభేదములను విస్మరించి ప్రాంతీయ భావములను ఆవలబెట్టి మన దేశములోని అన్ని ప్రాంతములను, అన్ని మతముల వారును, అన్ని భాషల వారును, కులములవారును దాస్య విమోచనా దినముగా ఈ దినమును గౌరవించుచున్నారు. పర రాజ్యములలో నివసించు ప్రతి భారతీయుడు ఈ దినమున భారత దేశమును జ్ఞప్తికి తెచ్చుకొని దాని విపుల గౌరవమునకు తోడ్పడ కుతూహలుడగుచున్నాడు.

ఆహల్యమాడ్కి ఎన్నో వత్సరములు జడ రూపమున నిద్రిత మగుచుండిన భారత వర్షము శాపవిముక్తయై ఆత్మ గౌరవమున కన్నులు విప్పిన పుణ్యదినము ఆగస్టు 15. గతమును మరచి వర్తమాన భావోల్లాసములచే ఉప్పొంగుచు భవిష్యత్తువైపు ఆశాపూరిత దృష్టులను ప్రసరించినది ఈ ఆగస్టు 15 ననే. మహాత్ముని తపశ్శక్తిచే, అనంఖ్యాకములగు అజ్ఞాత వీరుల త్యాగ గరిమచే బహుకాల శాపము తొలగిపోయెను. రాహుగ్రస్తమగు భానుబింబము విడుపును పొంది సహజ నిర్మల తేజమున ప్రకాశించురీతి మన దేశము అపూర్వ ప్రకాశంతో ప్రపంచ గగన మండలమున ప్రకాశించుచున్నది. ప్రపంచ సమర చితాగ్నులు చల్లారక మునుపే, స్వాతంత్ర్యహోమ శిఖలు బర్మా, సిలోన్ మున్నగు ప్రాచ్య దేశములలో అరుణ కాంతుల నీనుచు వెలసినవి. స్వర్గ సామ్రాజ్యములు పోగొట్టుకున్న మందభాగ్యులు ఎవరి కృపా కటాక్షముననో తిరిగి స్వర్గ పదవిని పొందినటుల మనమును పరపాలకుల పీడనుండి విముక్తి పొందగలిగితిమి. అతి కష్టమున సాధింపబడినది కావుననే మన స్వరాజ్యము మనకు అత్యంత ప్రియమైనది. విజయ ధ్వజమును నాటి హృదయ ఫలకముల వీర మంత్రములు చెక్కించి ప్రజావళికి నూత్నోత్సాహముతో నింపిన వీరుల పూజింపవలసిన దినము నేడు. ఈ ఎనిమిది వత్సరములలో అశ్వమేధ యాగమున విడువబడిన అశ్వము మాడ్కి మన స్వతంత్రమునకును ఎట్టి అంతరాయములును లేక ప్రశాంతముగ జరిగిపోయినందుకు భారత భాగ్య విధాతకు భక్త్యంజలి సర్పింపవలసిన పర్వదిన మిది. బాలారిష్టములను దాటి నూతన ఆశలచే కళకళ లాడుచున్న భారత మాత ముఖ వర్చస్సును ఈ షణ్మాత్రమైనను తిలకించగలుగుచున్నాము.

విజయముమతచే ప్రజలు ధర్మదూరులు కర్మదూరులుగాని గాక కార్యోత్సాహులగు చున్నందులకు సంతసము.

పంచవర్ష ప్రణాళికలు ప్రజల అవసరములను, ఆకాంక్షలను క్రోడీకరించుచున్నవి. వీనిలో ఎక్కువ భాగము మనము సాధించినకాని శతాబ్దములుగ పెనవేసికొనియున్న దారిద్ర్య శృంఖలములు సడలవు. ఆర్థికముగా సాంఘికముగా మానసికముగా దృఢత్వమును సంపాదించి జాతీయ ఆదా

(మిగతా 7 వ పేజీలో)

బాపూజీ



భారత ప్రధాని పండిట్ నెహ్రూ

హరికేన్ లాంతరు తప్పనిసరి అవసరం



ఈ చిత్రంలో ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ తన శాంతి సందేశాన్ని 1949 డిసెంబర్ 24వ తేదీని బాపు కుటీరం నుంచి ఒక హరికేన్ లాంతరు కాంతిలో బ్రాడ్ కాస్ట్ చేస్తున్నట్లు చూడగలరు.

గాంధీజీ మహాత్ముకే నిరాడంబర జీవితానికి అలవాటు పడ్డారు. ఆయన తన కుటీరంలో ఎప్పుడు హరికేన్ లాంతరునే ఉపయోగించేవారు. అలాగే ఇండియాలోని వేలాది కుటీరాలకు హరికేన్ లాంతర్లే వెలుగునిస్తాయి.

"కిసాన్" బ్రాండ్ హరికేన్ లాంతరు మార్కెట్‌లో శ్రేష్ఠమైనది.



గౌర్‌మోహన్‌దాస్ అండ్ కో,
233, ఓల్డ్ చైనాబజార్ స్ట్రీట్,
కలకత్తా-1.

"కిసాన్" బ్రాండ్ వారి హరికేన్ లాంతరు ఎప్పుడు ప్రకాశమానమైన సంపూర్ణ కాంతి నిస్తుంది.

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి అండ్ సన్స్, రాజమండ్రి.

కాళి బ్రాండ్

స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు

వరితనములో సాటిలేనిది. మన్నిక, నాణ్యత గలది.
ప్రతి యింటిలో వాడుకకు అవశ్యం. బహుమతులుగా యిచ్చుటకు తగినవి.
తయారు చేసినది:
శ్రీ ఎం.వి.ఎం. స్టోర్సు, కుంభేశ్వరర్ సన్నిధి, కుంభకోణం
అన్ని ముఖ్య పట్టణాలలో స్టాకిస్టులు కావలయును. శాస్త్రీయపద్ధతి ప్రకారం.
ఏ లోహముతో నైనను విగ్రహములు తయారు చేయుటలో ప్రసిద్ధులు..
ఉత్తరము ప్రత్యుత్తరాలు ఇంగ్లీషులోనే జరుపవలయును.

ఎనిమిది ఫలప్రదమైన సంవత్సరాలు

గత ఎనిమిది సంవత్సరాలలోను ఇండియా సాధించిన అభివృద్ధి గణనీయమైనది. ఈ అభివృద్ధి సాధనకు మేము కూడా కొంత కృషి చేశామని తెలుపుటకు సంతోషిస్తున్నాము.

INCREASED PRODUCTION — 1947 లో ఉత్పత్తి నెలకు 600 కుట్టు మిషనులు అయితే నేడు మేము నెలకు 9000 కుట్టు మిషనులు తయారు చేస్తున్నాము.

MORE EMPLOYMENT — ఉత్పత్తి హెచ్చుదల కారణంగా మా ఫ్యాక్టరీలోను, ఆఫీసులోను, విక్రయ శాఖలోను వేలాది ప్రజలను నియమించ గలిగినాము.

QUALITY MACHINE AT LESS COST — ఉషాలో శ్రేష్ఠమైన కుట్టు మిషన్‌కు వుండవలసిన లక్షణాలన్నీ వున్నవి. అయినప్పటికీ చాలా తక్కువ ధరకే యివ్వబడుతున్నది. సులభంగా—సుఖంగా—చక్కగా కుట్టుకునే సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చింది.

SAVING NATIONAL WEALTH — దిగుమతి అయ్యే కుట్టు మిషనులంత శ్రేష్ఠమైనవో ఉషా కుట్టు మిషనులు కూడా అంత శ్రేష్ఠమైనవని ఋజువుకావడం మూలంగా కష్టార్జితమైన విదేశమారకం తిరిగి పోకుండా కాపాడుకొనడానికి ఉత్తమ మార్గంగా ఉపకరిస్తున్నది.

SERVING EXPORT MARKET — ఉషా కుట్టు మిషనులు ఇప్పుడు అధిక సంఖ్యలో విదేశాలకు ఎగుమతి చెయ్యబడుతున్నవి. విదేశాలలో వీటికి గిరాకీ ఆ రోజు కా రోజు హెచ్చుతూ వుంది. ఉషా ఈ విధంగా ప్రపంచంలోని అన్ని రాజ్యాలనుంచి ఇండియా సుహృద్భావాన్నీ, సుహృద్భావాన్నీ కూడా సేకరించి సాయపడుతూ వుంది.



ఉషా
కుట్టు మిషనులు

ఇ జే ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్, కలకత్తా.



Tel: "SAGO" Phone: 183

నీళ్ళలో వేసిన కరిగిపోకను నెయ్యి పిండి కలిపించకను. ఆరోగ్య రక్షణ విధానముగా బాగుగా యెండబెట్టి, వేపుడుచేసి, ఒకే సైజుగా తయారించిన సబ్బు బియ్యం గ్యారంటీతో టోకు గాను చిల్లర గాను సప్లయి చేయబడును.

REG. No. 657. తయారు చేయువారు:

ది స్టార్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ,
సిద్ధర గుడి వీధి, సెవ్వాపేట, శేలం.



గవర్నమెంటు సిరమిక్ ఫ్యాక్టరీ,
— గూడూరు —

(ఆంధ్రా గవర్నమెంటు, ఇండస్ట్రీస్ & కామర్సు శాఖ)

ఈ ఫ్యాక్టరీలో క్రింది రకముల వస్తువులు తయారు చేయబడి సప్లయి చేయబడును.

పింగాణి	శానిటరీ
సామానులు	పరికరములు
సౌష్టవమైన టీ సెట్లు	నన్ క్రేజ్ గ్
పళ్ళెములు	మరియు
గిన్నెలు	వైట్ గ్లేజ్డ్

ధరలకు, వివరాలకు యీ ఎడరసుకు వ్రాయండి:

ది సిరమిక్ ఎక్స్పర్టు
గవర్నమెంట్ సిరమిక్ ఫ్యాక్టరీ,
గూడూరు



అమ్మా నీకు తెలిసియుండ లేదా?

మీ పాపాయికి పళ్ళ వస్తుంటే ఏ రేమీ వ్యాకులపడనవసరము లేదు ఇన్ఫెంటోన్, అంటే నొప్పి, కడుపు నొప్పి, దగ్గు మరియు రొంపలవలన కలిగే బాధలనుండి పాపాయికి ఉపశమనము కలిగించి ఆ బాధలన్నింటిని పోగొట్టును.

ముప్పది సంవత్సరములనుండి తల్లులందరు వారి పాపాయిలను ఆరోగ్యముగా మరియు ఆనందముగా వుంచుటకొరకై శాస్త్రోక్తముగా తయారైన ఇన్ఫెంటోన్‌నే వాడుచున్నారు.

ఎప్పుడూ ఒక సీసాను యింట్లో వుంచుకొనండి. మీ పాపాయినవ్వుతూ వుండుటకొరకై—ఇన్ఫెంటోన్‌ను యివ్వండి.

ఉచితము—"ఇన్ఫెంటోన్" పిల్లలను సంతోషముగా వుంచును" అనే సహాయకరమగు ఉపయోగకరమైన పుస్తకము వ్రాయండి. ఇచ్చేది ప్రదేశింపబడే నాలుగు భాషలలో మొదటి

హైదరాబాద్ కెమికల్ అండ్ ఫార్మస్యూటికల్ వర్క్సు లిమిటెడ్, హైదరాబాద్-(దక్కన్)

నేటి పాట!

★

పాడనే నా చిట్టి చెలెల
పాడవే పొలిమేర ఎల్లల
నేల నాలుగు దిశల వినబడ
నేడు నీ పాట!

'పంచశీలను' ఎంచి విశ్వము
వంచనల విడనాడి రాగము
పెంచమంచును పంచమ శ్రుతి
మించ నీ పూట!

పగల కర్కశ పౌరుషమ్ముల
జగము నాశనమౌ నిజంబని
శాంతి జీవన క్రాంతి పథముల
సత్యముల చాట!

బుద్ధ దేవుని బోధనల విని
యుద్ధ వాంఛ వినాశకరమని
చిన్ని నాల్కను చిలుక పలుకుల
చిందు నీ నోట!

భవ్యమూర్తి మహాత్ము డొసగిన
పావనంబగు సూక్తులెల్లను
పలె పల్లెల మారు మ్రోగగ
పలుకు మీ నాట!

విడతలై గోవాను వంటల
బుడత కీచులు గుడుగు మండిరి
భరతి వాక్యము పాడి నడె
పట్టుకో కోట!

—కె. సభా.

భారత కార్మికవర్గం పురోగతి ★★

భారత దేశం స్వతంత్రమైన తర్వాత, ప్రభుత్వం కార్మికవర్గం హక్కులనుగుర్తించి వారికి సౌకర్యాలను సమకూర్చినంతగా, జనాభాలోని ఏ ఇతర వర్గానికి సమకూర్చ లేదనడం ఎంతమాత్రం అత్యుక్తి కాదు. జీతాలు పెంచడమే కాకుండా కార్మికులకు ఇప్పుడు అనేక ఇతర సదుపాయాలు కూడా కల్పించబడ్డాయి.

1947 లో పరిశ్రమలలో సుమారు 22,74,689 మంది కార్మికులు పని చేస్తూ ఉండేవారు. వారికి సగటున ఏటా మనిషి ఒక్కంటికి 737 రూ. ఆదాయం వచ్చేది. 1953లో కార్మికుల సంఖ్య 24,03,174 కు పెరిగింది. దానితో పాటు సగటు ఆదాయం కూడా 1,118 రూ.కు అభివృద్ధి అయింది. 1947 నుంచి కార్మికుని కొనుగోలు శక్తి కూడా నిరంతరాయం పెరుగుతూ వచ్చింది. ప్రావిడెంటు ఫండు, తాత్కాలిక ఉద్యోగ విరమణ, రిట్రెంచ్మెంటు వంటి సందర్భాలలో పరిహారం మొదలైన సాంఘిక భద్రతా సౌకర్యాలు ఇప్పుడు కార్మికులకు పరిపాటి అయి పోయాయి.

న్యాయసిద్ధమైన హక్కులు గాకపోయినా కనీసం దయా ధర్మంగానైనా కార్మికులకు ఇదివర కెన్నడూ యజమానులు ఇవ్వడానికి అంగీకరించిన ఇట్టి హక్కులనేకం వారికినాడు భోక్తవ్యం అయాయి.

అపూర్వమైన శాసనం

ఆసియాలో అత్యంత పూర్వమైన అతి ప్రధాన శాసనం ఒక్కటి కార్మికుల శ్రేయోభివృద్ధి నిమిత్తం 1948 లో ఇండియాలో ప్రవేశపెట్టబడింది. ఉద్యోగుల ప్రభుత్వ భీమా చట్టం అనే యీ శాసనం ఇరవైగాని అంతకంటె ఎక్కువ మందిగాని కార్మికులు ఏడాది పొడుగునా పనిచేసే విద్యుత్ చోదితమైన యంత్రాగారాలకు మాత్రమే ప్రస్తుతం వర్తింపజేయబడింది. నెలకు మొత్తం 400 రూ. లోపు జీత బత్తాలు సంపాదించే కార్మికులందరికి ఈ చట్టం క్రింద వ్యాధి, ప్రసూతి, అంగ వైకల్యం వైద్య కుటుంబ పోషణ సౌకర్యాలు లభిస్తాయి. ఈ పథకం క్రింద కార్మికులకు నిపుణుల చేత ఉచిత వైద్య సలహా ఇప్పించడం, మందులు, చికిత్స వగైరా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఉచిత వైద్య సహాయమే కాకుండా, ఈ చట్టం క్రింద భీమా చేసిన ఉద్యోగులకు వ్యాధిగ్రస్తులై ఉన్న కాలంలో సగటు వేతనంలో 7/12 వంతు ధన సహాయం కూడా మంజూరు చేయబడుతుంది. ఇందుకు ఆ ఉద్యోగి సుమారొక ఆరు నెలల పాటు తాను కట్టవలసిన భీమా వాటాల్లో కనీసం 2/3 వంతులు వాటాలు చెల్లించి ఉండాలి. ఇది కాక, పని సమయంలో ప్రమాదాలు సంభవించి క్షతగాత్రులైతే కొంత పరిహారం కూడా ఇస్తారు. ఇది సగటు వేతనంలో సగం పైగా ఉంటుంది. వారం రోజులకు మించి ప్రమాదం వల్ల అస్వస్థులైన సందర్భాల్లోనే ఈ పరిహారం చెల్లించబడుతుంది. ఇతర సందర్భాలలో మామూలుగా అనారోగ్య సమయాలలో ఇచ్చే ధన సహాయం పొందవచ్చును. ప్రమాద వశాత్తు కార్మికుడు మరణిస్తే, అతని కుటుంబ పోషణకై ప్రత్యేక పరిహారం ఇవ్వబడుతుంది. ఈ పథకం ప్రస్తుతం సుమారు 7 లక్షల మంది కార్మికులకు వర్తిస్తుంది. ఇది క్రమంగా దేశంలోని కార్మికులకు యావన్మందికీ విస్తరింపజేయబడుతుంది.

కార్మికుల బలం తగ్గింపు

ఆధునిక యంత్ర సామగ్రిని ప్రవేశపెట్టడంతో కర్మాగారాలలో కార్మికుల సంఖ్యని తగ్గించివేయడానికి అవకాశం ఏర్పడింది. ఈ విధంగా రిట్రెంచిమెంటు వల్ల ఉద్యోగం పోయినప్పుడు ఏడాదిగాని అంతకు పైగాగానీ పని చేసిన కార్మికులకు నెల రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలని ఒక నిర్ణీతమైన నిష్పత్తిలో నష్ట పరిహారం కూడా ఇవ్వాలనీ, పారిశ్రామిక వివాదాల సవరణ చట్టం 1953 లో నిర్దేశించబడింది. కార్మికుడు ఎన్ని ఏళ్ళు పని చేసి ఉంటే, నగటున అన్ని అర నెలల జీతం పరిహారం కింద చెల్లించాలనీ, ఆరు నెలలు పైగా అయినా, ఏడాది క్రిందనే లెక్క కట్టుకోవాలనీ ఈ చట్టం నిర్దేశిస్తున్నది. ఈ అన్ని సదుపాయాలకు తోడు వృద్ధాప్యంలో ఉపాధి నిమిత్తం ప్రావిడెంటు ఫండు కూడా ఏర్పాటు చేయబడింది.

బొగ్గుగని పనివారికి బోనసు

1948 వ సంవత్సరపు బొగ్గుగని పనివారల బోనసు పథకం క్రింద, బత్తాలు మినహా నెలకు 300 రూ. లోపు జీతం తెచ్చుకొనే కార్మికులందరికీ బోనసులు ఇవ్వవలసి ఉంటుంది. దీని ప్రకారం, ప్రతి 3 నెలల్లో సుమారు 2 నెలల పాటు పనిచేసిన, 300రూ. లోపు జీతగాళ్ళయిన కార్మికు లందరికి వారి జీతంలో మూడవ వంతు మూడేసి నెలలకు ఒకసారి, బోనసుగా ఇవ్వాలి.

1948వ సంవత్సరపు చట్టం క్రింద ఏర్పాటు చేయబడిన బొగ్గుగని పనివారల ప్రావిడెంటు ఫండు పథకంలో పాల్గొనడానికి ముందు కార్మికులు నిర్ణీత కాలం పాటు పనిచేసి బోనసు సంపాదించి ఉండాలని నిర్దేశించబడింది. ఈ పథకం కింద నెలనెలా కార్మికులవద్దనేమి, యజమానుల వద్దనేమి సుమారు 6 లక్షల రూ. వసూలు చేయబడుతున్నది. 1955 డిసెంబరు మాసాంతం నాటికి ఈ విధంగా వసూలు చేసిన మొత్తం నాలుగున్నర కోట్లు దాటుతుంది.

అదనువారీగా ఒక వృత్తి నుండి మరో వృత్తికి మారుతూ ఉండే కార్మికులకు, యీ బొగ్గుగని పనివారల బోనసు, ప్రావిడెంటు ఫండు పథకం వల్ల సాంఘిక భద్రత, స్థిరత్వం ఏర్పడ్డాయి.

ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్

గనిపనివారల ప్రావిడెంటు ఫండు పథకం ఎంతో ప్రయోజనకరంగా కన్పించడం వల్ల అట్టి పథకాలను ఇతర పరిశ్రమలలో కూడా ప్రవేశపెట్టాలని ఆందోళన బయలుదేరింది. 1951వ సంవత్సరాంతంలో ఇందు నిమిత్తం ఒక ఆర్డినెన్సు జారీ చేయబడింది. 1952 మార్చిలో ఆ ఆర్డినెన్సు స్థానే ఉద్యోగుల ప్రావిడెంటుఫండు చట్టం అనే పేరుతో ఒక శాసనం చేయబడింది. ఈ పథకం సిమెంటు, సిగరెట్లు, ఇంజనీరింగు, ఇనుము, ఉక్కు, కాగితం, వస్త్ర పరిశ్రమలలో 1952నవంబరు 1వ తేదీన ప్రవేశపెట్టబడింది. 3ఏళ్ళ కిందట నెలకొల్పబడి 50 మందిగాని అంతకంటె ఎక్కువ మందిగాని కార్మికులు పని చేస్తున్న ఫ్యాక్టరీలకు ఇది వర్తిస్తుంది. ప్రభుత్వం లేదా స్థానిక అధికారుల యాజమాన్యాన నిర్వహించబడే కర్మాగారాలకు వర్తించదు. ఈ పథకంలో ప్రస్తుతం 15 లక్షల మంది పైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఈ పథకం ద్వారా ప్రావిడెంటుఫండు క్రింద ఇంతవరకు 40 కోట్ల రూ. జమ అయింది.

1948వ సం.రపు ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఫలహార, క్రీడా సౌకర్యాలు, జీతం ఇచ్చి సెలవులు మొదలైన సదుపాయాలు కొన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. పని గంటలు వారానికి 54 నుంచి 48 కు తగ్గించబడ్డాయి. యజమానులు జీత బత్తాలు సకాలంలో ఇస్తూ ఉండగలందులకై వేతనాల చెల్లింపు చట్టమునూ, కార్మికులకు పని సమయంలో ప్రమాదం సంభవిస్తే పరిహారం ఇప్పించడానికి కార్మికుల నష్ట పరిహార చట్టమునూ అమలు జరుప బడ్డాయి.

సమ సమాజం

ఇటీవల కార్మికుల స్థితి గతులను, ముఖ్యంగా పారిశ్రామిక కార్మికుల శ్రేయస్సును అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి జరిగింది. కానైనా ఈ విషయంలోమనం యింకా ఎంతోఅభివృద్ధి సాధించవలసి ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, మనం ఇంకా ఎంతోవెనకబడి ఉన్నామని అంగీకరించక తప్పదు.

దేశంలో సమసమాజ వ్యవస్థను నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల చేసిన నిర్ణయం కార్మిక వర్గ శ్రేయస్సు దృష్ట్యా చాల ప్రధానమైంది. కార్మిక శాఖా మంత్రి శ్రీ ఖండూభాయి దేశాయి ఇటీవల రేడియోలో ప్రసంగిస్తూ, ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయాన్నిబట్టి, కార్మికుల ఆశలూ ఆశయాలూ ఒక్కుమ్మడిగా తక్షణమే సిద్ధిస్తాయని భావించకూడదని హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కార్మిక వర్గం యొక్క ప్రాముఖ్యం, హోదా గుర్తించబడిందనీ, కార్మిక వర్గం ఇకమీద పూట కూళీ సంపాదించుకునే అనాథలుగా కాక, జాతీయ నిర్మాణ మహోద్యమంలో ఆదరణీయులైన భాగస్వాములుగా ఇకమీద పరిగణింపబడగలరని ఆయన స్పష్టం చేశారు.

వర్ధాలోని రాష్ట్రభాషా ప్రచార సమితి కార్యదర్శి మోహన్‌లాల్ ఇండోర్ నుంచి ఒక ప్రకటన చేస్తూ మద్రాసు ఆర్థిక మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారు ఇటీవల హిందీని గురించి చేసినప్రకటన చాలా గందరగోళంగా వుందని, జాతీయభాషా సమస్యపై ఇకనైనా వివాదాన్ని విరమించడం మంచిదని పేర్కొన్నారు.

స్వయంపోషకత్వంనుంచి స్వయం సమృద్ధికి....
-ఆహార రంగంలో జరుగుతున్న కృషి సమీక్ష

డాక్టర్
పంజాబ్‌రావ్
దేశముఖ్
(కేంద్రప్రభుత్వ వ్యవసాయశాఖ మంత్రి)

గడచిన మూడేళ్ళలోనూ ఇండియాలో ఆహార పరిస్థితి, వ్యవసాయ స్థితిగతులూ ఎంతో మార్పుచెందాయి. వ్యవసాయోత్పత్తి అభివృద్ధి అయింది. దేశంలో తిండికొరత తీరిపోయింది పత్తి, నూనెగింజలు, పంచదారల కొరత చాలవరకు పరిష్కారమైంది అంతేకాదు దేశంయొక్క ఆర్థిక పరిస్థితులు పెట్టుబడి సేకరణకూ, అభివృద్ధి కార్యకలాపాల నిర్వహణకూ అనుకూలంగా రూపొందాయి. ఈ మార్పులు చాలవరకూ ఆహార మంత్రిత్వ శాఖవారు అవలంబించిన నూతన విధానం ఫలితమేనని చెప్పవచ్చును. ఇదంతా కేవలం వరుణదేవుని మహిమే తప్ప అన్యం కాదని అనడం అధికోత్పత్తి సాధనకై కృషి చేసిన అధికార, అనధికార సిబ్బందికి అపచారం చేయడమే అవుతుంది. అసలు విషయాలకు ఇది కేవలం విరుద్ధం.

ఉత్పత్తి వివరాలు

1949-50 వ సంవత్సరం నుంచి 1954-55 వ సంవత్సరం వరకు వ్యవసాయోత్పత్తులు ఏ విధంగా అభివృద్ధి చెందిందీ యీ దిగువ వివరించబడింది:—

సంవత్సరం	ఆహా ధాన్యాలు (లక్షల టన్నులు)	పత్తి (లక్షల టన్నులు)	జనుము (లక్షల టన్నులు)	నూనె గింజలు (లక్షల టన్నులు)	పంచదార చెరుకు(లక్షల టన్నులు)
1949—50	46.0	26.3	30.9	51.4	49.4
1950—51	41.7	29.1	32.8	50.8	56.2
1951—52	42.9	31.3	46.8	49.5	60.7
1952—53	49!2	31.9	45.9	46.6	30.2
1953—54	58.0	39.7	31.3	54.6	43.9
1954—55	55.3	43.0	31.5	58.8	54.6

ఒక్క జనుము, పంచదార చెరుకు విషయంలో తప్ప, తక్కిన అన్ని వ్యవసాయోత్పత్తుల విషయంలోనూ ప్రథమ పంచవర్ష ప్రణాళికద్వారా సాధించవలసిన ఉత్పత్తి లక్ష్యాలన్నింటినీ, మనం అప్పుడే సాధించగల్గామనే విషయం గమనార్హం. 1955-56 వ సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యమన్ని 6 కోట్ల 25 లక్షల టన్నులుగా నిర్ణయించి ఉండగా. 1953-54 లో ఆ లక్ష్యాన్ని మించి 55 లక్షల టన్నులు ఎక్కువగా, అనగా మొత్తం 6 కోట్ల 80 లక్షల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి అయినాయి. ఇండియాలో ఆహారధాన్యాలు ఇంత అధికంగా ఇదివరకెన్నడూ పండలేదు దేశంలో ప్రవేశపెట్టబడిన కొత్త వరినాగు విధానం యీ అధికోత్పత్తికి క్రాంతికరకు కారణమయిందని చెప్పవచ్చును. 1954-55 లో ఉత్తర భారత దేశంలో వరదలవల్ల నిరవ్వనిల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఆ కారణం చేత 1953-54 వ సంవత్సరంలో కంటే ఉత్పత్తి 27 లక్షల టన్నులు తగ్గింది. అయినప్పటికీ 1954-55 లో ఆహార ధాన్యాలు 1955-56 వ సంవత్సరపు ఉత్పత్తి లక్ష్యంకంటే 28 లక్షల టన్నులు అధికంగానే పండాయి.

ఈ సంవత్సరం పంచదార చెరుకు ఉత్పత్తి విషయంలో సాధించిన అపారమైన అభివృద్ధి ఆహారశాఖవారి కృషికి మరొక నిదర్శనంగా పేర్కొనవచ్చును. 1953-54 వ సంవత్సరంలో కంటే పంచదార చెరుకు పంట వేసిన భూమి విస్తీర్ణం యీ సంవత్సరం నూటికి 10 వంతులు మాత్రమే పెరిగినా, పంట మాత్రం సగటున నూటికి 24 వంతులు పైగా పెరిగింది.

అధికోత్పత్తి ఫలితాలు

1950-1951 వ సంవత్సరాలలో దేశంలో ఇంచుమించు క్షామ పరిస్థితులు ఏర్పడాయి. నాటికి నేటికి దేశంలో వచ్చిన మార్పు చూస్తే, వ్యవసాయ విషయకంగానూ, ఆహారం విషయకంగానూ, మనం సాధించిన అభివృద్ధి ఎటువంటిదో సులభంగా బోధపడుతుంది. ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల విషయంలో కంట్రోళ్లు ఏవీ అమలు జరపడంలేదు రెండేళ్ళ క్రిందటి అన్నిటి పరిస్థితుల్నిబట్టి దేశంలో అవదు కంట్రోళ్ళు ఎత్తివేయడం ఎప్పటికైనా సాధ్యమా అనిపించింది 1951 లో 47 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు దిగుమతి కాగా, 1954 లో దిగుమతులు 8 లక్షల టన్నులకు మించలేదు. నేటికీ ఆహారధాన్యాలను కొద్దిగా దిగుమతి చేసుకుంటున్నామంటే, ధాన్యం నిలవ చెయ్యడం మంచిదనే ఉద్దేశ్యంతో నేతప్ప తిండి కొరత వల్లకాదు. ఆహార ధాన్యాలు పుష్కలంగా లభించడంవల్ల, ధరలు మళ్లీ కుదటబడ్డాయి. కాని కొన్ని ప్రాంతాలలో ధరలు విపరీతంగా పడిపోయి వ్యవసాయదారులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ఈ కారణం చేత ప్రభుత్వం ఇందుకు తగిన ప్రతిక్రియలు కొన్ని అమలు జరపడాన్ని నిర్ణయించుకొన్నది పత్తి, నూనెగింజలు మొదలైన వాటి విషయంలోకూడా ఉత్పత్తి పెరగడంవల్ల ఎగుమతి ప్రారంభించడానికి వీలైంది. పోతే, పంచదార విషయంలో, గడచిన రెండేళ్ళుగా దేశంలో వాడకం పెరగడంవల్ల విదేశాలనుంచి పెద్ద ఎత్తున పంచదార దిగుమతి చేసుకోవలసి వచ్చింది.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక

నడుస్తున్న సంవత్సరంలో దేశం ఆహారధాన్యాల విషయంలో స్వయంపోషకత్వాన్ని సాధించినప్పటికీ, వాతావరణ పరిస్థితులూ, వానలూ ఎప్పుడూ సరిగా ఉంటాయని నమ్మడానికి అస్కారంలేదు కాబట్టి, జనాభానానాటికీ పెరుగుతూ ఉండడంవల్లనూ ముందురాగల అవసరాలకుకూడా మనం నేటినుంచే వన్నాహావడడం అవసరం అదీకాక, పంచవర్ష ప్రణాళికవల్ల జాతీయాదాయం అభివృద్ధి అయి, నగటున మనిషి ఒక్కంటికి ఆహార ధాన్యాల వాడకం కూడా పెరిగి తీరుతుంది ఆరోగ్యమైన రక్షకమైన పదార్థాలతో సహా సమగ్రమైన ఆహారాన్ని 1960-61 వ సంవత్సరంనాటికి కూడా సప్లయి చేయడం సాధ్యంకాదు అందువల్ల ఆహార ధాన్యాలకైనా కొరత ఏర్పడకుండా చూడడం మరింత అవసరం.

ఒక వంక ఆహార ధాన్యాల అధికోత్పత్తికై ఇతోధికంగా కృషిచేస్తూ, మరోవంక పత్తి, నూనెగింజలు, పంచదార, పొగాకు, కొబ్బరి, వక్కలు, లక్క, మిరియాలు, జీడిపప్పువంటి ఇతర పదార్థాల ఉత్పత్తిని పెంచడానికి తీవ్రంగా కృషి చేయవలసివుంటుంది ప్రజలకు సమగ్రమైన ఆహారం లభించాలంటే పాలు, మాంసం, చేపలు, పళ్ళు— మొదలైన ఆరోగ్య రక్షక ఆహార పదార్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేయాలి. గృహ నిర్మాణానికి, పారిశ్రామికావసరాలకూ సరిపడినంతగా కలప, గృహ నిర్మాణ సామగ్రిని ఉత్పత్తి చేయాలి యీ విధంగా వ్యవసాయోత్పత్తులలో వైవిధ్యం, అభివృద్ధి సాధించ గల్గాలంటే, పశుపోషణ శాఖ, ఆహారోత్పత్తి శాఖ, అడవీ శాఖ— యీ మూడింటినీ సంపూర్ణంగా సమన్వయపరచాలి.

వ్యవసాయ రంగంలో అధికోత్పత్తి ఒక వంక సంతృప్తికి కారణమైతే, మరో వంక ఆందోళనకు కూడా దారితీస్తుంది. నడుస్తున్న సంవత్సరంలో తిండి కొరత తీరిపోయిందని ఒక మూల సంతోషిస్తుండగానే ధాన్యం విడుదల కాక వ్యవసాయదారులవద్ద సరుకు మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది

ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించవలసి వుంది. ఇందుకు మూడు ప్రతిక్రియలను అవలంబించవచ్చును. ఒకటి: ఉత్పత్తిని పరిమితం చెయ్యడం, రెండు ఎగుమతులను పెంచడం; మూడు: స్వదేశంలో వాడకం పెంచడం. అర్థాకలితో మాడుతున్న పేదప్రజలు దేశంలో ఇంకా అనేకమంది ఉండగానే ఉత్పత్తిని పరిమితం చెయ్యడం అంత శ్రేయస్కరమైన మార్గంకాదు కాబట్టి మనకు మిగిలివున్న మార్గాంతరాలు దేశంలో ఆహార ధాన్యాల వాడకం పెంచడం, ఎగుమతులను వృద్ధిచేసి ఆహార ధాన్యాల చిల్లర ధరలను తగ్గించి వాడకం పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తలపెట్టింది అంతేకాక, ఆర్థికంగా వెనుకబడివున్న ప్రాంతాలలో కొత్త ప్రాజెక్టులనేకం ప్రారంభించి. నిరుద్యోగులైవున్న ప్రజలకు చేతినిండా పని కల్పించి, తద్వారా ఆదాయం వృద్ధిచేసి మిగులు ధాన్యాలు చెల్లుబడి అయ్యే మార్గం చూడాలి. ఆహార వ్యవసాయ సంస్థవారి నివేదికలో సూచించబడిన ఈ పరిష్కార మార్గాన్ని భారత ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తోంది.

కర్నూలు, ఆగస్టు 13—కర్నూలులోని మాలెకొండయ్య సత్రానికి హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం వర్తింపజేయడానికి [illegible] యించబడింది

ఈస్టు గోదావరిజిల్లా, రామచంద్రపురం తాలూకాలో ద్రాక్షారామంలోని పైదావారం సత్రానికి హిందూ దేవదాయ, ధర్మాదాయ చట్టంలోని నిబంధనలను వర్తింపజేయాలని ప్రతిపాదించబడింది.

సెప్టిక్ టాంకు మరుగుదొడ్లకు, ఆధునిక స్నానపుగది ఫిట్టింగులకు, మొసెయిక్ ఫ్లోరింగుకు మమ్ము సంప్రదించండి.

స్వామి అండ్ కో

శానిటరీ ఇంజనీర్లు, కంట్రాక్టర్లు కాంపునర్సు, కర్నూలు.
318. తంబుచెట్టివీధి, మద్రాసు-1
Phone: 2130 Grams: Exquisite

ఈ స్వాతంత్ర్య దినము మా అభినందనములు.

సోల్ డిస్ట్రిబ్యూటర్సు:
మెసర్సు ఎం. పి. ఎస్. ఆర్. అండ్ బ్రదర్సు, మద్రాసు.

భారత సేవక్ సమాజం
—దాని ఆశయాలు, విధానాల వివరణ

రచన
శ్రీ నరసింహదేవర సత్యనారాయణ

భారతదేశం బ్రిటిష్ పరిపాలనా విధానంలో సర్వస్వాతంత్ర్యములను గోల్పోయినది రాజకీయంగా దాస్య శృంఖలములలో కట్టబడినది ఆర్థికంగా క్షయ దేవపకు బలియై సర్వసంపదలను గోల్పోయి దారిద్ర్యమునకు ఆటపట్టయినది సాంఘికంగా అధఃపతితమైనది. వైజ్ఞానికంగా వెనుకబడి ప్రాచీన విజ్ఞాన సంస్కృతిని పోగొట్టుకొనినది పాశ్చాత్య విజ్ఞానమునకు, నాగరికతకు ఆటపట్టయినది

రాజకీయవేత్తలు పరదేశ ప్రభుత్వ దాస్య శృంఖలములను ఛిన్నాభిన్నములుచేయుటకు కృషి సలుపుచుండిరి. ఆర్థికవేత్తలు దేశదారిద్ర్య నిర్మూలనమునకు, స్వదేశ వస్తు ప్రతిజ్ఞ కృతులగుటకు ప్రజల కుద్బోధించుచుండిరి సాంఘిక సేవా తత్పరులు జాతియ వికాసమునకు, సాంఘిక పురోభివృద్ధికి కృషి సలుపుచుండిరి విద్యావేత్తలు ప్రాచీన విజ్ఞానమును సముద్ధరించి, ఆధునిక విజ్ఞానముతో, సమ్మేళనపరచి, దేశములో వ్యాప్తమయిన నిరక్షరాస్యతను పోగొట్ట ప్రాచీన ఆర్ష విజ్ఞానమును జాతీయసంస్కృతుల సముద్ధరణకు కృషి సలుపుచుండిరి అయితే, వివిధ రాజకీయవేత్తలు, ఆర్థిక పండితులు సాంఘిక సేవాతత్పరులు, వైజ్ఞానిక ప్రకాండులు, ఎవరికి వారే విభిన్న మార్గముల కృషి సలుపుచుండిరేగాని, ఏకోన్ముఖముగ ప్రజలను నడిపించుటకు రాజకీయ, సాంఘిక, ఆర్థిక సంస్కృతుల వైజ్ఞానిక స్వాతంత్ర్యములను సంపాదించుటకు, సమరిత అన్యోన్యసుముఖ్యము కలిగియుండలేదు

రాజకీయవేత్తలు ఏటేటా తిరునాళ్ళకు వెళ్ళినట్లు వార్షిక సభలకు వెళ్ళి కొన్ని తీర్మానములు, కొన్ని మహజరులు, కొన్ని మెమొరాండములు తయారుచేసి బ్రిటిషు ప్రభుత్వము వారికి పంపుచుండిరే కాని, దేశమును పరదేశ దాస్య శృంఖలముల నుండి విడిపించుటకు కృషి చేయలేదు ఆర్థికవేత్తలు వివిధ ప్రాంతములలో తమ పుద్దేశ్యముల ప్రకారము జాతీయ సంపద అభివృద్ధికి స్వదేశ వస్తు పుత్పత్తి, వ్యాపికి కృషి సలిపిరేగాని, దేశం మొత్తమున ప్రజలలో మారిన చైతన్యము జాతీయ వికాసము కలుగజేయలేపోయిరి సాంఘిక సేవా తత్పరులు రాజకీయ వేత్తల వలెనే సాంఘిక సంస్కరణ సభలు ఏర్పాటు జరిపి, సాంఘిక దురాచారములను ఖండించి సాంఘిక ఔన్నత్యమునకు తమ ఆశయములను ప్రకటించుటలో పరిసమాప్తి జేసిరే కాని జాతీయ ఐక్యతను సరిగా సాధించలేకపోయిరి విద్యావేత్తలు కూడ తమ తమ ఆశయముల వ్యాప్తి చేయుటకు వివిధ ప్రాంతములలో జాతీయ విద్యాకేంద్రములను విశ్వవిద్యాలయములను స్థాపించిరేకాని ప్రజాసముదాయములో నిరక్షరాస్యత నిర్మూలము చేయుటకుగాని, వృత్తి విద్యలు నెలకొల్పుటకు గాని; జాతీయవిద్యా వికాసమునకు ఏకోన్ముఖముగ కృషిసలుపలేదు.

గాంధీ మహాత్ముడు దేశము సర్వవిధముల నాశనమై అధోగతి పాలగుటచూచి ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కార్యరూపముల నూతన ప్రణాళికలు వేసి నిద్రాణమైయున్న జాతికి జీవనమునకు నూతన చైతన్యము కలుగజేసెను. ఆయన భారత జాతిని రాజకీయ రంగమున ప్రవేశించెను నిస్తబ్దమైయున్న జాతిని మహోన్నతను చేసి రాజకీయ, నైతిక, ఆర్థిక, వైజ్ఞానిక పురోభివృద్ధికి నాలుగు మూలముల నాలుగు ప్రవాహముల నానా ముఖముల చెల్లాచెదరై పోవుచున్న ప్రజాశక్తిని ఏకోన్ముఖముగ చేయగలిగెను బ్రిటిషు పరిపాలకులు రాజకీయముగ చేయుదురాగతములను అరికట్టుటకు ఆర్థికముగ కొల్లగొట్టుకొనిపోవు ధనమును నిలుపుచేయుటకు, మహాత్ముడు ప్రణాళికలు వేసి కార్యరూపమున ప్రజలలో నూతన చైతన్యము కలుగజేసెను నైతికముగ అధఃపతితమైన జాతినుంచి స్వశక్తిని విజృంభింపజేసెను స్వధర్మమును అవలంబింపజేసెను వైజ్ఞానికముగ వెనుకబడిన ప్రజలకు జాతీయ విద్యావ్యాప్తి వృత్తి విద్యలు పెంపొందించి ప్రజలలో ధర్మనిరతి త్యాగశీలం కలుగజేసెను 30 సంవత్సరములు నిరంతర కార్యదీక్షవలన శాంతి, అహింస, సత్యధర్మమార్గములు ప్రజలలో నూతన చైతన్యం కలుగజేసి భీరువులను పిరికి పందలను శతఘ్నులకారికి కూడా వెనుదీయని ధైర్యశౌర్య నిపుణులుగ నొనర్చెను. పరదేశ ప్రభుత్వం కూకటి వేళ్ళతో కూలిపోయినది.

రాజకీయ స్వాతంత్ర్యమును సంపాదించినంత మాత్రాన ప్రజలు సుఖ సంపదలను పొందజాలరని గాంధీ మహాత్ముడు నిరంతరం శంఖారావం చేసెను దారిద్ర్య నిర్మూలమునకు దేశీయ వస్తువుత్పత్తియే శరణ్యమని ఉద్బోధించెను. అస్పృశ్యత, సాంఘిక నిమ్నోన్నతలు జాతీయపురోభివృద్ధికి అవరోధాలని ప్రకటించెను వాటి నివారణకు అహర్నిశలు కృషి సలిపెను జాతికి విద్యా వ్యాప్తి వృత్తి విద్య ప్రజలను విజ్ఞానధనులుగ చేయగలవని హెచ్చరించెను కాని రాజకీయ స్వాతంత్ర్యం వచ్చిన తోడనే మహాత్ముడు అకాల మృత్యువు వాతబడెను. ప్రజలు ఆర్థిక సాంఘిక, వైజ్ఞానిక స్వాతంత్ర్యాన్ని బడయక పూర్వమే జాతిపితను గోల్పోయిరి.

మహాత్ముని అడుగుజాడలలో అనుసరించి జాతీయ స్వాతంత్ర్య సమరంలో అర్థ శతాబ్దము కృషి సలిపిన జవహర్ పండితుడు యితర కాంగ్రెసు అనుయాయులు ఆర్థికంగా విచ్ఛిన్నమైన దేశమును సముద్ధరించుటకు వెనువెంటనే ప్రణాళికలు అమలులో పెట్టుటకు వీలులేకపోయినది.

1947 వ సంవత్సరంలో స్వాతంత్ర్యము వచ్చినను దేశ విభాగమువలన కలిగిన హిందూ మహమ్మదీయ సంఘర్షణములు ప్రభుత నాయకులకు తీరనిపని కల్పించినవి ... స్వదేశ సంస్థానములు ఇండియన్ రిపబ్లిక్‌లో విలీనము అగుటకు తీవ్రకృషి సలుపవలసి వచ్చెను ఇతర రాజకీయ ఒడిదుడుకులు సంభవించెను అందుచే సమగ్ర ప్రణాళికలు వైచి, దేశీయ పురోభివృద్ధికి ప్రజల ఆర్థిక సుఖ సంపదల పెంపొందించుటకు పాలితులకు అవకాశము కలుగలేదు

అయితే, మహాత్ముని రాజకీయవారసపుత్రుడగు జవహర్ పండితుడు ఈవిషయమై యేమరుపాటు కలిగియుండలేదు దేశ సముద్ధరణకు పంచవర్ష ప్రణాళిక అమలులో పెట్టుటకు 1950 సంవత్సరంనుండి మహత్తరకృషి సలిపెను రెండు వేల కోట్ల రూపాయలు ధనవ్యయంతో ప్రజల సంపత్సమృద్ధికి, అధికాహారోత్పత్తికి, మార్గ సౌకర్యములకు, ఆరోగ్య పురోభివృద్ధికి, విజ్ఞాన వ్యాప్తికి రాజకీయవేత్తలతో, ఆర్థిక పండితులతో, సాంఘిక సేవకులతో, విద్యావేత్తలతో సంప్రతించి ప్రణాళికలు వైచెను.

అభివృద్ధి కార్యక్రమ విభాగం

కాని, ఈ ప్రణాళికలు ఒక్క ప్రభుత్వమే సాధించజాలదు వ్యక్తుల కృషి సరిపోదు ప్రజల సంపూర్ణ సహకారం కావలయును ప్రజలలో నిద్రాణమై వున్న శక్తి విజృంభింపవలయును ప్రభుత్వం ప్రజలకు గ్రాసవాసోదైన్యంబులు లేకుండ చేయవలయునన్న అందరు కలిసి ఏకోన్ముఖముగ కృషి సలుపవలసియున్నది. ధనం సంపాదించవచ్చును పరికరములు సమకూర్చవచ్చును ప్రజలలో పుత్సాహం రేకెత్తించిన గాని ప్రణాళికలు విజయవంతం కాజాలవు హుకుములు జారీ చేసినంత మాత్రమున పనులు కావు.

అందుచే జవహర్ పండితుడు ఎవరు ఏయే భాగములు, ఏయే పనులు నిర్వర్తింపవలసినది నిర్ణయించెను మూడు వర్గములుగా ఈ బాధ్యత పంచిపెట్టెను మొదటి వర్గము ప్రభుత్వము "పబ్లిక్ సెక్టర్", రెండవది "ప్రయివేట్ సెక్టర్" సంపన్నులగు గృహస్థుల వర్గము "పీపుల్స్ సెక్టర్" ప్రజల సాముదాయిక బాధ్యత మూడవ వర్గము ధనము సమకూర్చి దానితో నదీలోయ ప్రాజెక్టులు, పెద్ద కర్మాగారములు రైలు మార్గములు, విశ్వవిద్యాలయాలు, ఎలెక్ట్రిసిటీ వుత్పత్తి మొదలగు ఎక్కువ ధనవ్యయముతో కూడిన ప్రణాళిక లన్నిటిని నిర్వర్తింపచేయుట ప్రభుత్వ వర్గమువారి బాధ్యత. 2 పెద్ద ఉప్పు మిల్లుల ఫ్యాక్టరీలు నిర్వహించి జాతీయ వినియోగము కొరకు వివిధ వస్తువుత్పత్తి వ్యాప్తి చేసి దేశీయ సంపత్తునకు తోడ్పడుట ధనికవర్గం వారి కర్తవ్యం. ప్రజాసాముదాయక పురోభివృద్ధికి తోడ్పడుటకు జనసామాన్యములో ఉద్బోధ కలుగజేసిన పంచవర్ష ప్రణాళికను సక్రమముగా అమలులో పెట్టుటకు వాతావరణము కలుగజేయుట పీపిల్స్ సెక్టర్ ప్రత్యేక విధియైయున్నది.

ప్రజాశక్తి కొలబద్దతో కొలిచేదికాదు. ప్రజలు తలచుకున్న ఎట్టి మహత్తర కార్యములనైన చేయగలరు. ఫ్రాన్సు దేశములో విప్లవమునకు ప్రజాశక్తియే కారణము. రష్యా దేశములో విప్లవము చెలరేగి సామ్యవాద ప్రభుత్వము నెలకొల్పుటకు ప్రజాశక్తియే మూలహేతువు చైనాదేశములో విప్లవము చెలరేగి ప్రజాప్రభుత్వ స్థాపనకు ప్రజాసాముదాయక శక్తి విజృంభణమే కారణభూతము

అందుచేతనే జవహర్ పండితుడు యిట్టి ప్రజాశక్తిని దేశములో విజృంభింపజేయుటకు జాతి, కుల, మత, భేదములతోగాని రాజకీయ కక్షలతోగాని, హింసా పూర్వమైన కాపడతో సంబంధముగల వ్యక్తులతోగాని, సంఘములతోగాని సంబంధములేని ఒక జాతీయ ప్రజా సంస్థను పంచవర్ష ప్రణాళికను అమలులో పెట్టుటకు నిర్మాణము చేయుటకు సంకల్పించెను ఈ జాతీయ సేవా సంఘమునకు జవహర్ పండితుడు భారత సేవక సమాజమని నామకరణము చేసెను 1952 ఆగస్టులో ఈ జాతీయ సంస్థ నెలకొల్పబడినది దీనికి జవహర్ పండితుడే అధ్యక్షుడు ఈ సంస్థ స్థాపించునపుడు నెహ్రూ పండితుడు తన అభిప్రాయమును ఇట్లు వ్యక్తపరచెను:

"మనకున్న సాధన సంపదను పూర్తిగా కాకపోయినా కొంత వరకైనా వస్తురీత్యా మనం అంచనావేసుకోగలం కాని, మనకున్న అపార సాధన సంపదను మహత్తర కార్యక్రమాల సాధనకు ఉద్బుద్ధంచేసే మానవశక్తిని ఎట్లా అంచనా కట్టగలం. కష్టాలను చిరునవ్వుతో స్వీకరించక కుంగిపోతూ కార్యోత్సాహ సమన్వితమైన మానవశక్తిని కార్యసాధనకు పురికొల్పలేనప్పుడు మనం మహోత్కృష్ట కార్యాల నెట్లా సాధించగలం."

భారత దేశాభ్యుదయం భారత సేవక సమాజ ప్రధాన లక్ష్యం. అందుకోసం వినమ్ర భావంతో, సహకార దృష్టితో సహచరులవలె ఇతరులతో కలసి మెలసి అందరి శ్రేయస్సుకు పనిచేయ్యాలి. ప్రస్తుత ప్రసంగాల కంటె ప్రజలతో నిత్యమూ సన్నిహితత్వాన్ని కలుగజేసుకుంటూ సేవచేస్తే మేలు కలుగుతుంది

పంచవర్ష ప్రణాళిక

భారత సేవక సమాజం పంచవర్ష ప్రణాళిక నుండి పుద్భవించినది ప్రజలచే పంచవర్ష ప్రణాళికకు పనిచేయించడమే భారత సేవక సమాజ సభ్యుల ప్రధాన కర్తవ్యం. ఈ ప్రణాళిక ప్రజల ప్రణాళిక. ఇది ప్రజలచే నిర్మింపబడినది ప్రజలచే పనిచేయవలసియున్నది. ఈ ప్రణాళిక ప్రజలకొరకు పుద్దేశింపబడినది ఈ ప్రణాళిక లక్ష్యాలు సాధించెదె ప్రజలు, తమకు ప్రజలు ముందుగా ప్రణాళికలను అంగీకరించుకోవాలి దీని విజయానికి ఎవరు యువశక్తిని సహాయించి ఇందు నిర్మాణము పనికిరాదు ఇచ్చిస్థాయిపైనే పని జరగాలి ఇందుకు త్యాగశీలురగు యువకులు, యువతులు కృషి సలపాలి.

రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్

ఇది భారత సేవక సమాజము లక్ష్యము ఇందు 18 సంవత్సరములు దాటిన వయోజను లెల్లరు స్త్రీ పురుష వివేచము లేకుండగ సభ్యులు చేరవచ్చును జాతి, కుల, భేదములకు తావులేదు రాజకీయ కక్షలకు సంబంధములేదు ఇందులో సభ్యులుగా చేరగోరువారు చందా ఇవ్వనక్కరలేదు. అనుదినం ఒకగంట తమ అమూల్యకాలమును ప్రజాసేవకై వినియోగపరచవలెను కాయకష్టపడవలెను వారమునకు 8 గంటలు స్వకాయ కష్టపడి గ్రామోద్ధరణకు గాని పట్టణ పారిశుద్ధ్యమునకు గాని సాంఘిక, సముదాయక, పునయోగనిధికిగాని ఐచ్ఛిక సేవ చేయవచ్చును. ఇది భారతసేవక సమాజమున చేరు సభ్యులకు నియమావళి:

భారత సేవక సమాజ నిర్మాణ నిర్వహణ కార్యప్రణాళికలు:— జవహర్ పండితుడు ఈ సమాజము స్థాపించునప్పుడు అన్ని రాజకీయ కక్షలవారిని 1952 సంవత్సరంలో సమావేశపరచెను అన్ని రాజకీయవర్గములలోని నాయకులను కేంద్ర సలహా సంఘములో సభ్యులుగ తీసుకొనెను. శ్రీ ఆచార్య కృపాలిని, జయప్రకాశ్ నారాయణ్, శ్రీ అశోక మెహతా, శ్రీ ఆచార్య రంగా, శ్రీ విల్లా శ్రీ హార్డికర్, శ్రీ లేట్ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ మొదలగు ప్రముఖులెల్లరు యిందు సభ్యులుగ చేరిరి ప్రతి రాష్ట్రమునకు కార్యకర్తలను జవహర్ పండితుడే నియోగించెను. రాష్ట్ర కార్యకర్తలు ప్రతి రాష్ట్రములోను రాష్ట్ర సలహా సంఘ సభ్యులను నియోగించుకొనిరి ప్రతి జిల్లాకు కార్యకర్తలు నియోగింపబడిరి వీరికి జిల్లా సలహాకమిటీలు ఏర్పాటైనవి ఈరీతిగనే తాలూకా గ్రామ కార్యకర్తలు జిల్లా కార్యకర్తలచే నియమింపబడిరి కార్యకర్తలు తమ సలహాసంఘాలను నియమించుకొనెదరు

ఈ పద్ధతి గత మూడు సంవత్సరముల నుంచి అంగీకరింపబడుచున్నది ఇది ఎన్నికల పద్ధతిగాక ప్రారంభదశలో కార్యకర్తల నియోగించి వారిద్వారా కార్యకలాపములు నిర్వహింపచేయుట కార్యాచరణకు సులువైన మార్గమని నిర్ణయింపబడినది ప్రారంభదశలో ఈ నిర్మాణ కార్యక్రమం కొనసాగించుటకు కక్షిలు పారీలు మరా రాజకీయాలు లేకుండా నిర్వహించుటకే ఈ పద్ధతి అనుసరింపబడినది 1953 సంవత్సరంలో భారత సేవక సమాజం సర్వసభ్య సమావేశం ఢిల్లీలో జరిగినది 1953 సంవత్సరంలో బీహారు రాష్ట్రంలో పవపురి ప్రాంతంలో జరిగినది మూడవ సమావేశము మధ్యప్రదేశరాష్ట్రంలో నాగపూరు పట్టణమున సమావేశమైనది భారత సేవక సమాజము పురోభివృద్ధిని గూర్చి కూలంకషముగ చర్చింపబడి ప్రణాళికలు వేయబడినవి. నేడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోను 2 లక్షల మంది చేరియున్నారు ఆంధ్రరాష్ట్రములో రెండువేలమంది సభ్యులు చేరినారు ఈ సంవత్సరంలో జిల్లాలోను, తాలూకాలలోను, గ్రామములలోను భారత సేవక సమాజ శాఖలు సర్వత్ర వ్యాప్తి చేయుటకు నాగపూరు సర్వసభ్య సమావేశములో పదిహేనులక్షల రూపాయలు వసూలుచేయుటకు నిశ్చయించబడినది. ఈ ధనముతో వేతనకార్యదర్శులను, ప్రచారకులను నియోగించి కృషిసలుపుటకు ఏర్పాటైనది.

భారత సేవక సమాజము కార్యప్రణాళికలు పరిపరి ముఖముల వ్యాప్తి అగుచున్నవి. గ్రామోద్ధరణ ప్రణాళికలు అమలులో పెట్టుటకు గత సంవత్సరం కృషి సలుపబడినది కేంద్రప్రభుత్వమువారు భారత సేవకసమాజ కార్యకర్తల ద్వారా సాంఘిక సాముదాయిక ప్రయోజనముకొరకు నిర్వర్తించు పనులకు ఇరవై అయిదు లక్షల రూపాయలు ఎస్టిమేట్లు స్వీకరించిరి. ఇందులో ఆరులక్షల రూపాయలకు స్కీములు శాంక్షన్ అయినవి. ఈ ప్రణాళికలన్నియు ఈ దిగువ పనులు నిర్వర్తించుటకు శాంక్షన్ కాబడినవి: 1. మంచి నీళ్ళ వసతులు ఏర్పాటు చేయుట; 2. గ్రామ పారిశుద్ధ్య మభివృద్ధి పరచుట; 3. వ్యవసాయ పురోభివృద్ధికి స్థిరవసతు లేర్పాటు చేయుట, 4. గ్రామ బాటలు, రహదారీలు, చిన్న వంతెనలు, కల్వరుల నిర్మాణము చేయుట ఆసుపత్రులకు, బడులకు భవనములు కట్టుట, కమ్యూనిటీ ప్రాజెక్టులు అమలులో పెట్టు ప్రదేశములలో జాతీయ విస్తరణ ప్రణాళికలు అమలు పెట్టుటలోను భారత సేవక సమాజ సభ్యులు వివిధ రంగములలో కృషి సలుపుచున్నారు సహాయ సంపత్తి కలుగజేయుచున్నారు భారత సేవక సమాజము ద్వారా 258 నూతులు త్రవ్వబడినవి. 344 పాకశాలా భవనములు నిర్మింపబడినవి. 8 ఆసుపత్రులు నిర్మాణము చేయబడినవి. 9 మాతా శిశు సంరక్షణ మందిరములు కట్టబడినవి 700 మైళ్ళ గ్రామ రోడ్డులు నిర్మాణము చేయబడినవి. 8,000 యెరువు తయారు చేయుటకు గోతులు తీయబడినవి. 14 గిడ్డంగులు కట్టబడినవి ఆంధ్ర దేశములో రెండు లక్షల ఏబదివేల రూపాయల ఎస్టిమేటు పంపబడినవి. ఇందులో ఏబదివేల రూపాయలకు స్కీములు మంజూరుకాబడినవి.

గ్రామాదులలో యువతీయువకులకు సాంఘిక సేవయందు శిక్షణ నిచ్చుటకు సాంఘిక సేవా శిక్షా శిబిరములు 1954 వ సంవత్సరంలో 70 భారత సేవక సమాజము నిర్వహించిరి. 6500 మంది విద్యార్థులకు యీ శిబిరములలో తరిఫీదు నీయబడినవి. ఈ శిక్షా శిబిరములు నిర్వహించుటకు ధనము కేంద్రప్రభుత్వ విద్యాశాఖావారు భారత సేవక సమాజమువారికి యిచ్చిరి. గత వేసంగికాలములో 1955 వ సంవత్సరంలో భారతదేశము అంతటిలోను 300 మంది విద్యార్థులకు, విద్యార్థినులకు శిక్షణ శిబిరములు నిర్వహింపబడినవి. వీటి నిర్వహణ వ్యయమునకు కోటిరూపాయలు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖావారు మంజూరుచేసిరి. ఈ విద్యార్థులు తర్ఫీదు కాలములో గ్రామ బాటలను వేసిరి. నూతులు త్రవ్విరి. చెరువులు పరిశుభ్రపరచిరి. వీధులు తుడిచి గ్రామ పారిశుద్ధ్యమునకు

(మిగతా 8 వ పేజీలో)



మా ఖాతాదారులకు, గ్రామోనిలాసులకు, అభిమానులకు అందరికీ మా మనఃపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు



ఫానిక్స్ పంఖాగాలి మీకు అవసరము
RM.S. & CO., LTD., BROADWAY, MADRAS 1.
(బ్రాంచీలు: 10/75, పార్కు, గాంధీ, విజయవాడ. 5, పడమటి గోపురంవీధి, మధుర.)

ది ఆంధ్రా పేపరు మిల్సు, రాజమండ్రి.
(ఆంధ్రా గవర్నమెంటు, యిండస్ట్రీస్ అండ్ కామర్సు శాఖ)
ఈ మిల్సులో క్రింది రకాల పేపరు తయారుచేయబడి సప్లయి చేయబడును.

* క్రీం లైడ్	* బ్లాటింగ్
* యం. జి. ఆర్. క్రాఫ్ట్	* మనిల్లా
* అన్ బ్లీచ్డ్	* కలరు ప్రింటింగులు
* బాదామి	* యం. జి. ప్రెస్సింగులు
* వైట్ పోస్టరు	బుక్కు కవర్సు మొ॥

క్రాఫ్ట్ పేపరు ప్రత్యేకముగా తగ్గింపు రేటుకు దొరకును.
ధరలకు, వివరాలకు యీ ఎడ్రసుకు వ్రాయండి.
జనరల్ మేనేజరు, ఆంధ్రా పేపరు మిల్సు, రాజమండ్రి.
లేక
టి. హెచ్. గంగప్ప అండ్ సన్సు
71, గొల్లవారి అగ్రహారం రోడ్, మద్రాసు-21.
(మిల్ ప్రొడక్ట్సుకు సోల్ ఏజంట్లు)

KINGRAJ KNITTING CO. "ES" MARK BANIANS
* ప్రీ ఫెక్ట్
* డీలక్స్
* మేయర్
'ప్రీఫెక్ట్' ఇంటర్ లాక్ బనియనులు 'డీలక్స్' అండ్ 'మేయర్' ఫైయిన్ బనియనులు
తమ నాణ్యానికి, మన్నికకు, తయారీకి ప్రసిద్ధి పొందినవి
★
ఉత్పత్తిదారులు:
కింగ్ రాజ్ అండ్ కో
ఫోన్ నెం: 161
హోల్సైల్ మాన్యుఫాక్చరర్స్:
వల్లడమ్ రోడ్ :: తిరుపూర్

నూటికి నాలుగు రూపాయల వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం ఋణాలు 1967

1. ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం రు. 250 లక్షలు జారీచేసేధర నూటికి రు. 99- 8-0
2. బీహారు ప్రభుత్వం రు. 150 లక్షలు జారీచేసేధర నూటికి రు. 99- 0-0
3. బొంబాయి ప్రభుత్వం రు. 600 లక్షలు జారీచేసేధర నూటికి రు 100-0-0
4. హైద్రాబాద్ ప్రభుత్వం రు. 200 లక్షలు జారీచేసేధర నూటికి రు. 99- 0-0
5. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రు 100 లక్షలు జారీచేసేధర నూటికి రు. 99- 8-0
6. మద్రాసు ప్రభుత్వం రు. 700 లక్షలు జారీచేసేధర నూటికి రు. 99-12-0
7. మైసూరు ప్రభుత్వం రు. 275 లక్షలు జారీచేసేధర నూటికి రు. 99- 0-0
8. సౌరాష్ట్ర ప్రభుత్వం రు. 200 లక్షలు జారీచేసేధర నూటికి రు. 99- 0-0
9. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రు. 600 లక్షలు జారీచేసేధర నూటికి రు. 99- 8-0
10. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంరు 500 లక్షలుజారీచేసేధర నూటికి రు. 100-0-0

1955 ఆగస్టు 16 వ తేదీన ఋణ సేకరణ పత్రాల సేకరణ ప్రారంభమై 1955 ఆగస్టు 31 వ తేదీవరకు గాని లేదా ఈలోగానే ఇవ్వబడు పూర్తిగా ఋణం సేకరించబడి అప్పుడు వెంటనే ప్రకటించబడకుండానే ఋణసేకరణ నిలిపి వేయబడుతుంది.

ప్రతి ఋణానికి 1955 సెప్టెంబరు 1 వ తేదీనుంచి వడ్డీ యివ్వబడుతుంది. ఋణ సర్టిఫికెట్ దరఖాస్తు పెట్టిన లగాయితు 1955 ఆగస్టు 31 వ తేదీవరకు ఋణదాతకు రావలసిన వడ్డీ నూటికి 4 రూపాయలవడ్డీతో కొత్త సెక్యూరిటీలు జారీ చేసేటప్పుడు ఋణ దాతలకు లెక్కకట్టి ఇవ్వబడుతుంది.

పైన వివరించబడిన అన్ని ఋణాలకు స్టాక్ రూపంలో గాని లేదా బేరర్ రూపంలో గాని ఋణం ఇవ్వవచ్చు.

1955 లో నూటికి 3 రూపాయల వడ్డీతో తీరిపోయే బొంబాయి ప్రభుత్వం ఋణం, నూటికి 3 రూపాయల వడ్డీతో 1955 లో తీరిపోయే మద్రాసు ప్రభుత్వం ఋణం, నూటికి 3 ½ రూపాయల వడ్డీతో 1955 లో తీరే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఋణం, ఎంత సొమ్ము తమ పేరిట అంత సొమ్ము కోరినవారికి కొత్త ఋణం క్రింద [illegible] బడుతుంది. నూటికి 3 రూపాయల వడ్డీతో 1955 లో తీరే మద్రాసు ప్రభుత్వం ఋణం మాత్రం ఎంత సొమ్ము తమ పేరిటఉంటే అంత సొమ్ముకు 100-8-0 కు కొత్త ఋణం వారు రూపాయల క్రింద కోరిన వారికి మార్చబడుతుంది.

ఇలా పాత ఋణాలకు కొత్త ఋణాల క్రింద మార్చుకొన కోరే వారికి ఆ సెక్యూరిటీల వడ్డీ 1955 ఆగస్టు 15 వ తేది వరకు చెల్లించబడుతుంది.

ఈ ఋణాలకు దరఖాస్తులు బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు బెంగుళూరులలోని ఇండియా రిజర్వు బ్యాంకు కార్యాలయాలు అన్నింటిలోను తీసికొనబడగలవు.

హైదరాబాద్, మైసూరు ప్రభుత్వాల ఋణాలు లేక ఇతర ఋణాలు కేసిన్గైనా దరఖాస్తులు ఇండియా స్టేట్ బ్యాంకి బ్రాంచీలు అన్నింటిలోను, ఏ రాష్ట్రం ప్రభుత్వమైతే ఋణం కోరుతున్నదో ఆ రాష్ట్రంలోని గవర్నమెంట్ ట్రెజరీలు, సబ్ ట్రెజరీలు అన్నింటిలోను ఋణాల ప్రకటనలోని మాటల ప్రకారం దరఖాస్తులు స్వీకరించబడగలవు.

హైదరాబాద్ ప్రభుత్వం ఋణం విషయంలో హైదరాబాద్ స్టేట్ బ్యాంకి, బ్రాంచీలలోను, హైదరాబాద్ రాష్ట్రంలోని గవర్నమెంట్ ట్రెజరీలు, సబ్ ట్రెజరీలలోను ఋణాల దరఖాస్తులు గైకొనబడగలవు. మైసూరు ప్రభుత్వం ఋణం విషయంలోను, మైసూర్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచీలన్నింటిలోను, మైసూరు రాష్ట్రంలోని గవర్నమెంట్ ట్రెజరీలు, సబ్ ట్రెజరీలు అన్నింటిలోను [illegible] దరఖాస్తులు స్వీకరించబడగలవు.

మరిన్ని వివరాలు తెలుసుకోదలచేవారు పై కార్యాలయములలో నైనా దరఖాస్తు ఫారాలు, ఋణ ప్రకటన కాపీలు లభించగలవు.

ఇండియాలో మోటారుకారుల నిర్మాణం

దేశంలోనే విడిభాగాల ఉత్పత్తికి కొనసాగించబడుతున్న కృషి

ఇండియాలో అనతికాలంలోనే నూటికి నూరు పాళ్ళ స్వదేశీకారు తయారు కాబోతున్నది. దేశంలో ఇటీవలనే అవతరించిన ఆటోమొబైల్ పరిశ్రమ అప్పుడే అసాధారణమైన అభివృద్ధిని సాధించింది, ఇంచుమించుగా స్వయంపోషకంకాగలస్థితికివచ్చింది విలువ దృష్ట్యా లెక్కకడితే, ఒకానొక రకం కారు తాలూకు విడిభాగాలు నూటికి 65 వంతులు ఈనాడు స్వదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇక ట్రక్కుల విషయంలో నూటికి సుమారు 50 వంతుల వరకూ విడిభాగాలు దేశవాళీవి తయారవుతున్నాయి.

సుమారు రెండేళ్ళ క్రితం వరకు కూడా అన్ని విడిభాగాలనూ విదేశాలనుంచే తెప్పించి వాటిని ఇక్కడ కూరుస్తూ ఉండేవారు. స్వదేశంలో విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించి రెండేళ్ళయినా, అప్పుడే ఈ పరిశ్రమ ఇంతటి అభివృద్ధిని సాధించగల్గిందంటే, అది ఏమీ సామాన్యమైన విషయం కాదు.

వాణిజ్య పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నా, ప్రజల ప్రయాణావసరాలను తీర్చాలన్నా దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ స్థిరమైన పునాదులపై సక్రమంగా అభివృద్ధి చెంచడం ఆవశ్యకమని వేరేచెప్ప నవసరం లేదు. ఈపరిశ్రమకు ఎట్టి రక్షణ కల్పించాలి? ఏవిధమైన సహాయం చేయాలి? అనే విషయాన్ని భారతప్రభుత్వం 1952 మార్చిలో టారిఫ్ కమిషన్ పరిశీలనార్థం నివేదించింది.

భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించినంత వరకు, 1954 వ సంవత్సరం అత్యంత ప్రధాన ఘట్టంగా పేర్కొనదగి ఉన్నది. ఈ పరిశ్రమను ఏయే పద్ధతుల ననుసరించి అభివృద్ధి చేయాలో సూచిస్తూ, టారిఫ్ కమిషన్ చేసిన సిఫార్సులను భారత ప్రభుత్వం ఆ సంవత్సరంలోనే అమలు జరిపింది. ఇండియాలో ఏయే రకాల మోటారు వాహనాలు ఉత్పత్తి చేయాలో కచ్చితంగా నిర్ణయించబడింది. ఆయా రకాల వాహనాలను తయారుచేయడానికి సంతృప్తికరమైన ప్లాన్లు వేసి ప్రభుత్వానికి సమర్పించిన కంపెనీలకు మాత్రమే దిగుమతి లైసెన్సులు మంజూరు చేయబడ్డాయి. ఉత్పత్తి కార్యక్రమాలకు పూనుకోనటువంటి కంపెనీలను మూసివేయవలసిందిగా ఆదేశించడమైంది. అయితే, ఈ మూసివేత కార్యక్రమం అమాంతం ఒక్కసారిగా కాక మెల్లిమెల్లిగా ఒడుదుడుకులు లేకుండా సాగించగలిందులకై ఆట్టి కంపెనీలకు కూడా తాత్కాలికంగా తగినన్ని లైసెన్సులు మంజూరు చేయబడ్డాయి.

ఉత్పత్తి కార్యక్రమం

ఇప్పుడు అమలుజరుపబడుతున్న కార్యక్రమాన్ని అనుసరించి దేశంలో బేబీ, చిన్నరకం, మధ్యరకం, భారీ రకం కార్లూ, టన్నుమొదలు సుమారు 5 టన్నుల వరకు బరువు ఉండి, వ్యాపారరీత్యా అక్కరకువచ్చే ట్రక్కులూ,బస్సులూ మొదలైన నాలుగురకాల వాహనాలూ, ఉత్పత్తి చేయబడుతున్నాయి. వీటికి తోడు డీజెల్ ట్రక్కులూ, జీపుకార్ల ఉత్పత్తికి కూడా లైసెన్సులు మంజూరు చేయబడ్డాయి.

లైసెన్సులు పొందిన కంపెనీలు ఇంజను, ట్రాన్స్మిషన్ రియర్ ఆక్సిల్, ఫ్రంట్ఆక్సిల్, ఛాసిస్ ముఖ్యలు మొదలుగా గల ముఖ్యమైన సబ్ అసెంబ్లీలను క్రమంగా ఉత్పత్తి చేస్తున్నాయి.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఆటోమొబైల్ పరిశ్రమ ఏ విధంగా వ్యవస్థీకరించబడి ఉందో, ఆ విధంగానే స్వదేశంలో కూడా ఈ పరిశ్రమ అభివృద్ధి చేయబడుతోంది. విదేశాలవలెనే ఇండియాలో కూడా ఆటోమొబైల్ పరిశ్రమదారులు ముఖ్యమైన విడిభాగాలను ఉత్పత్తి చేసి, చిన్నరకం భాగాలు, ఆక్సెసరీల ఉత్పత్తిని అనుబంధ పరిశ్రమలకు అప్పగిస్తారు. ఈ అనుబంధ పరిశ్రమలకూ, ప్రధానపరిశ్రమలకూ మధ్య సన్నిహితమైన సహకారం ఏర్పడి ఉంటుంది. పోతే, రంగులు, అద్దాలు, సీట్లు వగైరా ఇతర సామగ్రి విడివిడిగా ఆయా పరిశ్రమదారులవద్దనుంచి తెప్పించుకుంటారు.

ఇండియాలో కొందరు ఉత్పత్తిదార్లు ఎలెక్ట్రికల్ సామగ్రి, ఫ్యూయల్ పంపులు, కార్బ్యురెటర్లు, గాస్కెట్లు, బేరింగులు మినహా ఇంజన్లను పొంతం స్వంతంగా ఉత్పత్తి చేసిన విడిభాగాలతో తయారు చేస్తున్నారు. ఒకరకం కారు ఒక రకం ట్రక్కు తాలూకు ఇంజన్లకు చెందిన ముఖ్యమైన విడిభాగాలన్నీ కూడా ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఇదికాక ఒకరకం కారూ, కొన్నిరకాల ట్రక్కుల తాలూకు గియర్ బాక్సులు, వ్యాపారరీత్యా వాడుకొనే కొన్ని రకాల వాహనాల తాలూకు ప్రొపెల్లరు షాఫ్టులు యూనివర్సల్ జాయింట్లు,ఒక రకం కారు తాలూకు రియర్ ఆక్సిల్ స్వదేశంలోనే ఇప్పుడు తయారు చేయబడుతున్నాయి. అదీకాక వ్యాపారరీత్యా వాడుకొనే కొన్ని రకాల వాహనాల తాలూకు ఆక్సిల్ల ఉత్పత్తి ఈ సంవత్సరాంతంలో ప్రారంభించబడుతుంది. వ్యాపారరీత్యా అక్కరకు వచ్చే కొన్ని రకాల వాహనాలకు ఛాసిస్ ఫ్రేముగా, ఒక్క రకం తప్ప మిగతా అన్ని రకాల వాహనాలకూ లీఫ్ స్ప్రింగులూ ఇండియాలోనే ఉత్పత్తి చేయబడుతున్నాయి.

అనుబంధ పరిశ్రమలు

చిన్నరకం భాగాలనూ, ఆక్సెసరీలనూ ఉత్పత్తి చేసే అనుబంధ పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఇట్టి భాగాల ఉత్పత్తికిగాను 18 కంపెనీలకు లైసెన్సులు మంజూరు చేయగా అందులో 8 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయని, తక్కిన 10 కంపెనీలు ప్రథమ పంచవర్ష ప్రణాళిక గడువు కాలంలోగా పని ప్రారంభిస్తాయని తెలుస్తున్నది. ఈ అనుబంధ పరిశ్రమలలో పిస్టన్లు, పిస్టన్ రింగులు, సిలిండర్ లైనర్లు, గడ్జన్ పిన్నులు, గాస్కెట్లు, వాల్వులు రేడియేటర్లు, లీఫ్ స్ప్రింగులు,స్పార్కు ప్లగ్గులు వగైరా ఉత్పత్తి చేయబడుతున్నాయి. 1954లో 1 లక్ష పిస్టన్లు, 12½ లక్షల పిస్టన్ రింగులు 84 వేల స్పార్కు ప్లగ్గులు, 3,200 ఫ్యూయల్ ఇంజక్టర్లు స్వదేశంలోనే తయారుచేయబడ్డాయి.

ఆటోమొబైల్ పరిశ్రమదారులందరూ ఇప్పుడు టైర్లు, ట్యూబులు, రబ్బరు సామగ్రి, బ్యాటరీలు, సీట్లు, స్ప్రింగులు వంటి అనేక రకాల సామగ్రిని స్వదేశంలో తయారు అవుతున్న వాటినే వినియోగిస్తున్నారు. 1953 లో ఇండియాలో 13,926 కార్లు, ట్రక్కులు ఉత్పత్తి కాగా, 1954లో ఉత్పత్తి 14,462 కు పెరిగింది. దేశంలో ఇప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమ కింద మొత్తం మూలధనం జారీ అయిఉంది. ఈ డబ్బు ఇంచుమించు అంతా భారతీయుల పేరిటే వుంది. ఈ పరిశ్రమలో 7 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. [illegible]

గిరాకీ పెరుగుదల

దేశంలో అస్థిరకాల మోటారు వాహనాలకు గిరాకీ తక్కువగా ఉండడంవల్ల ఆటోమొబైల్ పరిశ్రమ [illegible] పెరిగింది. గిరాకీ పెరిగితే, ఈ ఇబ్బందులు చాలా భాగం తీరిపోతాయి. అదృష్టవశాత్తు దేశంలో ఇటీవల గిరాకీ క్రమంగా పెరుగుతున్నది. 1955 వ సంవత్సరంలో మొదటి 5 నెలలలో 7,513 కార్లు, ట్రక్కులు దేశంలో అమ్ముడుపోయాయి. 1954 లో అమ్ముడుపోయిన కార్లు, ట్రక్కుల సంఖ్యలో సగానికంటె ఎక్కువే ఈ ఏడు మొదటి 5 నెలలలో అమ్ముడుపోయాయన్నమాట.

భారతప్రభుత్వం ఒకవంక వాడకందారు శ్రేయ[illegible] ఆటోమొబైల్ [illegible] పరిశ్రమాభివృద్ధికి [illegible]

మోటారు సైకిళ్ళు, స్కూటరు

ఇండియాలో ఇప్పుడు మోటారు సైకిళ్ళ ఉత్పత్తి కూడా ప్రారంభించబడింది. ఒక బ్రిటిష్ కంపెనీతోడ్పాటుతో క్రమంగామోటారు సైకిళ్ళు ఉత్పత్తి చేయడానికి మద్రాసులోని ఒక కంపెనీకి లైసెన్స్ మంజూరు చేయబడింది. మరో కంపెనీకి ఒక ఇటాలియన్ కంపెనీ తోడ్పాటుతో స్కూటర్లను తయారు చేసేందుకు అనుమతి ఇవ్వడమైంది.



కలకత్తా రేవు దృశ్యం

భారతీయ వాణిజ్య నౌకా దళాభివృద్ధి సాధన

స్వదేశీ వ్యాపార నౌకా బలాన్ని అభివృద్ధి చేయడం ఎంతో ప్రధానమైన కర్తవ్యంగా భారతప్రభుత్వంపరిగణిస్తున్నది. ఎందుచేతనంటే దేశం యొక్క వాణిజ్య వ్యాపారాల ఎదుగు పొదుగులు చాలవరకు నౌకాబలంమీదనే ఆధారపడి వుంటాయి. భారతదేశం నౌకాబలం విషయంలో స్వయంపోషకత్వాన్ని సాధించి, స్వంత సిబ్బందితో, స్వంత నౌకలలో తన ఎగుమతి దిగుమతి వ్యాపారంలో అధికభాగాన్ని నిర్వహించుకోగలగాలంటే అందుకు దీర్ఘ కాలంపాటు ఒక నిర్ణీత విధానాన్ని అనుసరించి బ్రహ్మాండమైన పెట్టుబడితో విస్తృతమైన ప్రత్యేక వ్యవస్థ నేర్పాటు చేసుకొని తీవ్రంగా కృషి చేయవలసి వుంటుంది. ఈ ప్రయత్నంలో తొలి మెట్టుగా ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద సాధించవలసిన లక్ష్యాల స్వరూప స్వభావాలను గూర్చి విచారణ జరిపేందుకు భారతప్రభుత్వం ఒక విచారణ సంఘాన్ని నియమించింది. ఈ విచారణ సంఘం యిటీవలనే నివేదికను తయారుచేసి ప్లానింగు కమిషన్కు సమర్పించింది ప్లానింగు కమిషన్ ప్రస్తుతం ఈ నివేదికను పరిశీలిస్తోంది.

10 కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడి, 70 కోట్ల రూపాయల ప్రభుత్వ పెట్టుబడి ఉభయత్ర కలిపి మొత్తం 80 కోట్ల రూపాయల పెట్టుబడితో, 4 లక్షల 45 వేల టన్నుల బరువుగల 72 నౌకలను ద్వితీయ ప్రణాళిక క్రింద సేకరించాలని సంకల్పించబడింది. ప్రథమ ప్రణాళిక క్రింద భారతీయ నౌకాబలాన్ని వెరసి 6 లక్షల టన్నులకు వృద్ధిచేయాలని ఉద్దేశించబడింది. ఇందుకుగాను నౌకా వ్యాపార కంపెనీలకు రుణాలరూపంగానేమి, ఈస్టరన్ షిప్పింగు కార్పొరేషన్కు పెట్టుబడికింద నేమి, 23 కోట్ల 20 లక్షల రూపాయల మొత్తం ప్రత్యేకించబడింది. ఇంతవరకు యీ మొత్తంనుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. శేషం కూడా త్వరలోనే వినియోగపరచబడే అవకాశా లున్నాయి.

ప్రస్తుతం మనకున్న నౌకాబలం అంతా కలిపి సుమారు 4 లక్షల 70 వేల టన్నులకు మించదు. భారతీయ నౌకా వ్యాపార కంపెనీలు ఇండియాలోనేమి, విదేశాలలో నేమి సుమారు 89 వేలటన్నుల నౌకా బలానికి యిదివరకే ఆర్డర్లు యిచ్చి వున్నాయి. ప్రస్తుత సంవత్సరంలోనూ మరో 33 లేక 40 వేల టన్నుల నౌకా బలాన్ని కొనుగోలు చేయగలరని అంచనా వేయబడింది. కాబట్టి యీ విధంగా ప్రథమ ప్రణాళికా లక్ష్యం తప్పక సిద్ధించగలదనే తోస్తున్నది. లోగడ సాధించిన అభివృద్ధినీ, భవిష్యత్కార్యక్రమాలనూ బట్టి చూస్తే నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించే అవకాశం కూడా ఉన్నట్లు కన్పిస్తున్నది. సుమారు 5 లక్షల టన్నుల నౌకాబలంతో భారతీయ నౌకా వ్యాపార కంపెనీలు ఇప్పుడు కోస్తా వ్యాపారం అంతా స్వయంగా చాల సన్నిహిస్తున్నాయి. పొరుగు దేశాలతో సంబంధించిన వ్యాపారంలో కొంత భాగాన్నీ, విదేశ వాణిజ్యంలో కొద్ది భాగాన్నీ ఎవ నౌకలే నిర్వహించడానికి ప్రారంభించాయి.

విదేశ వాణిజ్యం

భారతీయ నౌకా వ్యాపార కంపెనీలు [illegible] ఇండియాకు ప్రభుత్వ భాగాన్ని [illegible] వ్యాపారంలో తగినంత భాగాన్ని నౌకా కేటాయించ గలమని ప్రభుత్వం హామీ ఇచ్చింది; అంతేకాక ఈ కంపెనీలకు నౌకలు కొనుక్కోడానికి సరళమైన షరతులపై ఉదారంగా ఋణాలు ఇచ్చిందిరుడు యిందునిమిత్తం 8 కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది.

పోతే, కొన్ని ప్రయివేటు కంపెనీలను కూడగట్టి, మరో షిప్పింగు కార్పొరేషన్ను దేశంలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఉద్దేశించింది. దీని ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఏర్పాటు చేయబడుతుంది. స్వదేశ నౌకలతో విదేశాలతో వాణిజ్యం సాగించడానికి యీ కార్పొరేషన్ ఎంతైనా తోడ్పడగలదు. ప్రథమ పంచవర్ష ప్రణాళిక అంతమయేనాటికి విదేశాలతో వాణిజ్యం సాగించే మన వ్యాపార నౌకాబలం సుమారు 2,80,000 టన్నుల వరకు ఉంటుందనీ, ద్వితీయ ప్రణాళిక క్రింద అదనంగా మొత్తం 2,70,000 టన్నుల బరువుగల మరో 37 నౌకలు సంపాదించాలనీ, అంచనా వేయబడింది. నౌకా వ్యాపార కంపెనీలు తమ నౌకాబలాన్ని పెంపొందించుకొనేందుకు వీలుగా భారత ప్రభుత్వం వారికి తక్కువ వడ్డీలకు ఋణాలు యివ్వడమే కాకుండా, ప్రభుత్వం పేరిట జరిగే వాణిజ్యాన్ని సాధ్యమైనంతవరకు భారతీయ నౌకలకు కేటాయించడం, నౌకా వ్యాపారానికి సంబంధించిన ఆయా సమావేశాలలో భారతీయ కంపెనీలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించడం మొదలైన అనేక విధాలుగా ప్రభుత్వం వారికి తోడ్పడుతోంది.

సాధించిన అభివృద్ధి

భారతీయ నౌకా వ్యాపార కంపెనీలు విదేశ వాణిజ్యంలో పాల్గొనడం ప్రారంభించి 7 ఏళ్ళు మాత్రమే అయినా, అవి అప్పుడే కొన్ని ముఖ్యమైన సముద్రమార్గాల వెంట సాగే నౌకా వ్యాపారంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించాయి. రెండు భారతీయ కంపెనీలు సమయజ్ఞతతో సాహసం ప్రదర్శించి ఇండియా, బ్రిటన్, యూరప్ల మధ్య నౌకా వ్యాపారంలో నిలదొక్కుకోగలిగాయి. అందుకు ప్రతిఫలంగా అనేక అంతర్జాతీయ నౌకా వ్యాపార సమావేశాలలో అవి సంపూర్ణ సభ్యత్వ హక్కులను సంపాదించుకొన్నాయి. మరొక భారతీయ నౌకా వ్యాపార కంపెనీ ఇండియా, పెర్షియా, సింధుశాఖల మధ్య సాగే వాణిజ్యంలో కొన్ని స్వంత నౌకలను ప్రవేశపెట్ట గల్గింది. కొత్తగా ఏర్పాటైన వేరొక కంపెనీ విదేశీయ వాణిజ్యంలో [illegible] పాల్గొంటుంది. క్రమక్రమంగా భారతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తృతపరచి ఇతోధికంగా శీఘ్రగాములైన నౌకలను ప్రవేశపెట్ట గలవని ఆశించవచ్చును.

కోస్తా వ్యాపారం

ద్వితీయ ప్రణాళిక క్రింద వ్యాపారంలో 400,000 టన్నుల నౌకాబలమున్నా, పొరుగు దేశాలతో వాణిజ్యం నిర్వహించడానికి [illegible] టన్నుల నౌకాబలమున్నా ఏర్పాటుచేయాలని సంకల్పించబడింది. ప్రస్తుతం ఈ రెండు రకాల వ్యాపారం సుమారు 2,50,000 లేక 3,00,000 టన్నుల నౌకాబలంతో [illegible] నిర్వహించబడుతోంది. కోస్తా వ్యాపారాన్ని క్రమంగా నిర్వహించాలంటే [illegible] కోస్తా వ్యాపార నౌకాబలానికి [illegible] ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.

భారత ప్రభుత్వం 8,500 టన్నుల బరువుగల టాంకర్లను రెండింటిని వెంటనే సంపాదించి క్రమంగా ఒక పెద్ద టాంకరు దళాన్ని నిర్మించాలని సంకల్పించింది. ఈ నౌకల తాలూకు పరిమాణ వివరాలను అంతిమంగా నిర్ణయించి, ప్రభుత్వం వాటికోసం త్వరలోనే ఆర్డర్లు యిస్తుంది. చమురు వ్యాపారంలో భారతీయ కంపెనీలకు చెందిన టాంకర్లు పాల్గొనడానికి గలఅవకాశాలను గురించి భారత ప్రభుత్వం చమురు కంపెనీలతో సప్రులు జరుపుతోంది.

రేవులు

వ్యాపార నౌకాబలాభివృద్ధితోపాటు, రేవు

(మిగతా 6 వ పేజీలో)

గౌరవనీయులైన మా ఏజంట్లకు, స్టాకిస్టులకు, ఖాతాదారులు అందరకు
15-8-55
స్వాతంత్ర్యదిన వార్షికోత్సవ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు
SANGU BRAND BANIANS MADE IN INDIA TRADE MARK
ది ట్రావెన్కూర్ నిట్టింగ్ కంపెనీ
(ప్రశస్తమైన బనియనుల వగైరా ఉత్పత్తిదారులు
పోస్ట్ బాక్సు నెం. 40 : తంతి "SANGU"
ఫోన్ నెం. 222 : తిరుపూర్ దక్షిణ రైల్వే

తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భాన మా హృదయపూర్వక శుభాకాంక్షలు
దయచేసి మా కారమెల్సు, టోఫీలు, సూపర్ బటర్ స్కాచ్ అండ్ లెమన్, బార్లీ, కోకోనట్ శ్రేష్ఠమైన, వెన్న, పాలు, గ్లూకోజు లతో తయారు చేసిన వాటిని ఉపయోగించి చూడండి



కే. సి. పి. వారి కృష్ణ పిప్పర్ మెంట్లు
ది కే. సి. పి. లిమిటెడ్, వుయ్యూరు, కృష్ణా జిల్లా
SISTA'S-K C-3

8 వ స్వాతంత్ర్య దిన మహోత్సవ సందర్భాన మా హృదయ పూర్వక శుభాకాంక్షలు
పుష్కలమైన పంటలను నిరాఘాటముగ పండించుటకు ప్రశస్తమైన "లోటస్" బ్రాండ్ సమర్థమైన రసాయనిక ఎరువులు ఉపయోగకారి. అవి భూమికి జీవకళనిచ్చి, నేల యొక్క సారవంతము తగ్గుదల లోటును భర్తీచేసి, తక్కువ ఖర్చుతో హెచ్చు ఫలసాయమును అభివృద్ధి చేయును.
మా సలహాలను, సేవను కోరువారికి ఉచితము
LOTUS BRAND MF
మైసూర్ ఫెర్టిలైజర్ కంపెనీ
31 ఏ, నార్తు బీచ్ రోడ్, మద్రాసు-1
Phone: 2068 Grams: 'NITROGEN'
బ్రాంచీలు: విజయవాడ, కుప్పం, ఈరోడ్, మెట్టుపాళయం, కూనూర్, ఊటీ, మైసూరు, బెంగుళూరు అండ్ మెర్కరా (కూర్గు)

HERCULES HERCULES HERCULES HERCULES
ఈ 1955 ఆగస్టు 15 వ తేది
భారత స్వాతంత్ర్య
అష్టమ వార్షికోత్సవ సమయమున
మా హృదయపూర్వకమైన అభినందనలు
మా ఖాతాదార్లకు, హితులకు, శ్రేయోభిలాషులకు అందజేయుచున్నాము.
మా చే ఇండియాలో తయారగుచున్న
హెర్క్యులీస్ సైకిళ్లు
నేటివరకు గడించిన పేరు ప్రతిష్ఠలు
మమ్ము వాడుకదార్లకు, వర్తకమునకు, సైకిల్ పరిశ్రమకు అత్యంత శ్రేయోదాయకమగు రీతి
నూతనోత్సాహముతో సేవజేయ ప్రోత్సహించుచున్నవి.
టి. ఐ. సైకిల్సు ఆఫ్ ఇండియా లిమిటెడ్, మద్రాసు
HERCULES HERCULES HERCULES HERCULES

సొగసుకు, ఉపయోగమునకు సాటిలేని చీనామట్టి సామాను



ఉత్పత్తిదారులు:
బెంగాల్ పాటరీస్ లిమిటెడ్
45 టంగ్రా రోడ్డు, కలకత్తా-15

సోల్ సెల్లింగ్ ఏజంట్స్:
అలైడ్ డిస్ట్రిబ్యూటర్స్ & కంపెనీ
హెడ్ ఆఫీసు: 22, బ్రాబోర్న్ రోడ్డు, కలకత్తా-1

సబ్ ఏజంట్ల ఆఫీసు:
C/o పి: జమాల్ అండ్ సన్స్, బ్రాడ్వే, మద్రాసు.

నవమవ స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేకాభి వందనములు

30 సంవత్సరముల నుంచి ప్రజాదరణ పొందిన హస్తం మార్కు బీడీలు, మంచి సూరత్, నెప్పాణి, మైసూరు పొగాకులతో నేర్పరులైన పనివారలతో తయారు చేయబడి పరిమళమునకు, ఆరోగ్యమునకు, రుచికి, నాణ్యమునకు పన్నెకెక్కిన హస్తం మార్కు బీడీలను ఒక పర్యాయం ఉపయోగించి అందుగల రుచి, కమ్మదనమును అనుభవించ ప్రార్థన

జాగ్రత్త! నకలు రకములను కొని మోసపోకుడు

మా హస్తం మార్కు కలరు లేబులు గుర్తును గమనించి తీసుకొనుడు

హస్తం బీడీ ఫ్యాక్టరీ, గుంటూరు

విశిష్టత మరియు సుఖప్రదతల యొక్క గుర్తు...

TWO BY TWO
FULL VOILE

రాజ్ రేఖ
రాజ్ లక్ష్మి
రాజ్ పోత
రాజ్ సుందరి

సూపర్‌ఫైన్ మెర్సిరైజ్‌డ్

పయనీర్ పీస్‌గూడ్స్ కంపెనీ, గొరక్ గల్లి, మూల్జీ జేథ మార్కెట్ బొంబాయి 2.

మఫత్‌లాల్ ఫైన్ మిల్సు
నవ్సారి

సర్దార్ పటేల్

దేశస్వాతంత్ర్యాన్ని పటిష్ఠం చేసిన పరిపాలనా దక్షుడు

వల్లభాయ్ పటేల్ మహాపురుషుడు భారత దాస్యవిముక్తికై ఆయన ఎంతో కృషిచేశారు తన జీవితకాలంలోనే స్వాతంత్ర్య సిద్ధిని చూడగలిగారు. స్వాతంత్ర్య సిద్ధి వెన్వెంటనే కొనసాగిన భారతదేశ పునర్నిర్మాణ కృషిలో ఆయన నిర్వహించిన పాత్ర నిరుపమానమైనది. ఛిన్నాభిన్నమైయున్న వివిధ స్వదేశ సంస్థానాలను సఘటితపరచి, భారత యూనియన్‌లో సంలీనం చేయడానికి ఎంతో పాటుపడి కృతకృత్యులయ్యారు. భారత స్వాతంత్ర్య సమరం శంఖారావాన్ని ఆలించి నలభై ఏళ్ళనాడే వల్లభాయ్ పటేల్ తన న్యాయవాది వృత్తిని పరిత్యజించారు అయితే దేశానికి ఆయన సేవ ఎంతో ఆవశ్యకమైన తరుణంలోనే మృత్యుదేవత ఆయనను మన నుంచి నిర్దాక్షిణ్యంగా వేరుచేసింది. రోమన్ మహావీరుడైన అగస్టస్‌ను గురించి లోకోక్తి ఒకటుంది. "అగస్టస్ జన్మించకపోయినా మరణించకపోయినా రోమ్ చరిత్ర మరో విధంగా వుండేదని" భారతదేశానికి సంబంధించినంతవరకు వల్లభాయ్ సంగతి కూడా సరిగ్గా అంతేనని చెప్పాలి.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత గాథను వివరించడం ఈ ప్రసంగం ప్రధాన లక్ష్యం



కాదు. దేశ పరిపాలనలో ఆయన నిర్వహించిన పాత్రను గురించి నేను ఈనాడు ముచ్చటిస్తాను ఆయన అవసాన ఘడియలలో కూడా దీనిని గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ వుండేవారు.

దేన్ని గురించైనా ఒక పుస్తకం వ్రాసేటప్పుడు, అందులో దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను వదలివేయడం అపచారమే అవుతుంది ఈ కృషిలో దేనికి ఎంతెంత ప్రాధాన్యమివ్వాలో కూడా రచయిత శ్రద్ధవహించి ముందుగానే నిర్ణయించుకోవలసి వుంది. ఆ పుస్తకం చదివిన తరువాత పఠితలకు ఏ విధమైన అనుమానాలూ వుండరాదు అది నిష్పాక్షికమైన ఆలోచనలకు దారితీసేవిగా వుండాలి. అయితే యిలాంటి సందర్భాలలో మనం అంత విశేషం జాగ్రత్తగా ఉండనక్కరలేదు. మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి నిష్పాక్షికంగా, దాని మంచి చెడ్డలన్నింటిని తలుస్తూ సమగ్రంగా ప్రసంగించినప్పుడు, మన పనిని మనం సక్రమంగా చేశామనే సంతృప్తి మనకు కలుగవచ్చు కాని అందువల్ల కలుగబోయే ఫలితం మాత్రం అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు అతి జాగ్రత్తగా మాట్లాడడం వల్ల కలిగే దుష్ఫలితమే యిది. అంతేకాదు. ఇందువల్ల మనం

శ్రీ సి. రాజగోపాలాచారి

చేసిందేమిటి? శ్రోతలకు కావలసినంత సమాచారాన్ని అందిచ్చినవాళ్ళమూ అయాము; ఆ సమాచారంతోబాటు వారి మనస్సులలో లెక్కలేనన్ని సందేహాలను కూడా సృష్టించినవాళ్ళం అవుతున్నాం. అసలు పురోగమనం అనగానే అనేక కష్టాల నెదుర్కోవలసివస్తుంది అప్పుడప్పుడు తప్పటడుగులు కూడా వేయడమూ సంభవమే. ఎప్పటికప్పుడు అనుభవంమీద వాటిని సరిదిద్దుకోవలసి వస్తుంది. "సుపరిపాలన" అంటే ఏమిటో. దాని లక్ష్య లక్షణాలేమిటో వివరిస్తూ అనేక విషయాలు చెప్పవచ్చు. అయితే, వాటన్నిటిని చేర్చి మీ ముందు వల్లించడం ప్రారంభిస్తే, అందువల్ల ఏవిధమైన ప్రయోజనం కలుగకపోవచ్చు పైగా, అంత సవిస్తరంగా వివరించగలనా? అని నాకే సందేహం వేస్తున్నది? ఫలితం పఠితల విషయం ఎలా వున్నా. నా మటుకు నాకే సంతృప్తి కలగదు

మనం బ్రిటిష్ వారిని మనదేశంనుంచి పారద్రోలాము మనల్ని మనమే పరిపాలించుకోవడం మంచిదని మన ప్రజలకు చెప్పాము అయితే, ఈ పరిస్థితులలో ఎలా సాధ్యం అని మళ్ళీ గట్టిగా ఆలోచించినప్పుడు, కొన్ని అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. రాజ్యాంగ యంత్రం పటిష్ఠంగా, సంతృప్తికరంగా వున్నప్పుడే సుపరిపాలనకు సంబంధించిన మన ఆశలు ఫలించగలవు

ఇండియాలో ప్రజలు ఏవిధమైన ప్రభుత్వాన్ని కోరుతున్నారు? ప్రజాస్వామికమా? ఫెడరల్ ప్రభుత్వమా? కేంద్రీకృత ప్రభుత్వమా? అమెరికాపద్ధతి ప్రజాస్వామ్యమా? బ్రిటిష్‌పద్ధతి ప్రజాస్వామ్యమా?—అని ఆలోచిస్తే ప్రభుత్వ పద్ధతి ఏదైనా సరే, వారికి కావలసినదల్లా సమర్థులూ, సానుభూతిపరులూ, నిజాయితీపరులూ, న్యాయదక్షులు అయినవారే ప్రభుత్వాధినేతలుగా నియమితులు కావడం మాత్రమే నని నా అభిప్రాయం. వయోజన వోటింగ్ ద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వం అనే ప్రాతిపదిక పై భారత రాజ్యాంగం రచించబడింది. శాసనాలు చేయడానికేకాదు—అవసరమైతే, రాజ్యాంగాన్నే సవరించగల ప్రతినిధులను నిర్ణయించుకునే భారం ప్రజలకే వదిలివేయబడింది. దీని ప్రకారం శాసనసభలకు అభ్యర్థులుగా నిలబడడానికి ఏ విధమైన అర్హతలూ అక్కరలేదు. చూడగా, ఇది దూరాల ప్రసక్తే లేని తపాలా పద్ధతి వంటిది. మూడు కాసుల ఖర్చుతో కార్డు ముక్క మన పొరుగూరికీ, పోతుంది, ఎంతో దూరానవున్న కలకత్తాకూ వెళ్లుతుంది. కరాచీకి వెళుతుంది. కన్యాకుమారికి వెళుతుంది. అలాగే ప్రజాప్రతినిధులను నిర్ణయించుకునే హక్కుకూడా ఒక అభ్యర్థికీ, మరొక అభ్యర్థికీ మధ్య గల తారతమ్యాలు, అర్హతానర్హతలూ పాటించబడ నక్కరలేదని రాజ్యాంగం పేర్కొంటున్న ఈ సందర్భంలో ఇదే తుది నిర్ణయం అని చెప్పాలి. మరో ప్లేటోగానీ, లేదా మరో మనువుగానీ అవతరించేటంతవరకూ దానిని మార్చడం బ్రహ్మతరం కూడా కాదు ఎక్కువ జనాభా గల ఇండియా లాంటి పెద్ద దేశాన్ని, లేదా బొంబాయి, ఉత్తర ప్రదేశ్, బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాల్నీ. లేదా దక్షిణాపథంలో వున్న చిన్న చిన్న రాష్ట్రాలను సమర్థంగా పరిపాలించడానికి ఎటువంటి సిబ్బంది కావాలి? అనే విషయాన్ని గురించి నేను ముచ్చటిస్తాను కార్యనిర్వాహక పదవులే అవనివ్వండి, న్యాయశాఖ పదవులే అవనివ్వండి, ఏవైతేనేం ప్రభుత్వోద్యోగాలకు అభ్యర్థులను నిర్ణయించేటప్పుడు "అందరూ ఒకటే" అనే సూత్రం అన్వయించదు అర్హతలే ప్రధానం. అర్హతల ప్రాతిపదికపైనే, ఎవ్వరికైనా ఆ ఉద్యోగాలివ్వబడతాయి.

తరతమ భేదాలులేకుండా ప్రజలందరూ—నగరవాసులేమి, గ్రామీణులేమి—తమ జీవన ప్రమాణాలు వృద్ధికావాలని సర్వదా వాంఛిస్తారు. తమ సౌకర్యాలు యినోధికం కావాలని కోరతారు. జాతీయాదాయాన్ని పెంపొందించి, తద్వారా జనులజీవనప్రమాణాలను వృద్ధిపరచే సాంకేతిక పురోగమనానికితోడు, దేశంలో సమర్థమైన పరిపాలనా వ్యవస్థను నెలకొల్పవలసిన అవసరంకూడా యెంతో వుంది. అసమర్థమైన ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించజాలని దుర్బల ప్రభుత్వాన్ని ప్రజలు సహించరు వర్గభేదం, పక్షపాతం ఇలాంటి మనస్తత్వం దేశంలో పాతుకుపోయింది వాటికి అతీతంగా వ్యవహరించగల సమర్థులూ, నిష్పక్షపాతులూ అయిన ఉద్యోగులు నేడు దేశానికి చాలా అవసరం. సామాన్య ప్రజలు కూడా ఈ విషయాన్ని గ్రహించారు.

ఏ ప్రభుత్వమైనా సక్రమంగాను, సమర్థవంతంగాను నిర్వహించబడాలంటే అందుకు సరైన వ్యక్తులు వుండాలి పరిపాలనా విధానాలను, నిబంధనలను పటిష్ఠంగా రూపొందించడం బాధ్యతగలపదవులకు సరాంటివారు నియమించబడుతున్నారన్న సంగతి ఎక్కువ గమనార్హం కులాభిమానమనేది ఈనాడు కరుడుగట్టిన సత్యం. మన లక్ష్యం ఏదైనా ఈ కులాభిమానంవల్ల ఒక కులానికి చెందిన వారిలో ఒక విధమైన ఐక్యత పైకి కనబడినప్పటికీ, సహజంగా అది దేశంలో అనైక్యతకు దారితీస్తుంది. పరిపాలనా నిర్వహణకు ఏరోజుకారోజే అతిముఖ్యమైనది. పరిపాలనా యంత్రపు పాటవం చెడిపోతుందన్న సంగతిని విస్మరించి, కొన్ని వర్గాలను, కొన్ని కులాలను సంతృప్తిపరచడానికి ఆశ్రిత పక్షపాతాన్ని ప్రదర్శించి వారికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు యివ్వడంవల్ల కలిగే సత్ఫలితాలు ఎంతోకాలం నిలవకపోగా, కలతలకు, కక్షలకు దారితీసే పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది.

ఈనాడు మన దేశంలోని ప్రజలందరు కొత్త కొత్త సౌకర్యాలను కోరుతున్నారు. ఇందుకు కారణాలు అనేకం. ఏమైతేనేమి కోరికలు మాత్రం తాళప్రమాణంలో పెరిగిపోతున్నాయి. జాతీయాదాయం వాటికి తగిన నిష్పత్తిలో పెరుగలేదు అందుకనే మన దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన ప్రజలకు మానసికంగా శాంతిగాని సంతృప్తిగాని లేకుండా పోయింది ముఖ్యంగా విద్యావంతులలో ఈ కలవరం ఎక్కువగా కావస్తున్నది.

మన వాంఛల పరమార్థాన్ని గుర్తించడానికి, వాటిచుట్టూ ఆవరించుకొని వున్న అంధకారాన్ని పోగొట్టడానికి మతం అనేది చాలా అవసరం. వివిధ రంగాలలోను జాతీయోత్పత్తులను పెంపొందింపడానికి మార్గాలను అన్వేషించడం యెంత ముఖ్యమో, అజ్ఞానాన్ని పారదోలడానికి జరుగవలసిన కృషి కూడా అంత ముఖ్యమే. జీవిత సమరంలో ఎదురయ్యే వివిధ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనడానికి అవసరమైన నైతిక శక్తినీ, సదసద్వివేచనాజ్ఞానాన్ని సముచితమైన పద్ధతులలో రూపొందించబడే విద్యా విధానమొక్కటే యివ్వగలదు. సుఖజీవనానికి మత జిజ్ఞాస, సక్రమమైన విద్య, సచ్ఛీలములతోబాటు శక్తిమంతమూ సమర్థవంతమూ అయిన పరిపాలనా యంత్రం కూడా అతి ముఖ్యం. ఇది అన్ని దేశాలకు అతి ముఖ్యమైనదే. సమర్థమైన న్యాయమైన పరిపాలనా వ్యవస్థ ఇతర విషయాలలోగల అసంతృప్తిని, అసౌఖ్యాన్ని తొలగించగలదు.

పరిపాలన సమర్థంగా సాగాలంటే ఉన్నత పదవులు, బాధ్యతగల పదవులకు సరైన మనుష్యులు కావాలి. తాత్కాలికమైన ఉద్రేకంలో, సరిగా ఆలోచించకుండా, ప్రజాభిప్రాయమన్న పేరుతో ఎవరేమి చెప్పినప్పటికీ పరిపాలనా బాధ్యతలకు నిర్వహించే యీ వ్యక్తులు విధిగా ఉన్నత విద్యా సంపన్నులై ఉండి తీరాలి. ఎవరో కొందరు మహా మేధావంతుల విషయం వేరు. ఎప్పుడో కొంతమంది విశేష శక్తిసామర్థ్యాలు, ప్రతిభ, గల నాయకులు పెద్ద చదువులు ఏమీలేకుండానే అత్యున్నత స్థానాన్ని అలంకరించవచ్చును. కాని అది చాలఅరుదు. ఏమైనప్పటికీ పరిపాలనను నిర్వహించడానికి మనకు కావలసిన ఉద్యోగులు మన ఉన్నత విద్యా సంస్థలనుంచి రావల్సిందే అనేది ప్రధాన విషయంకావాలి ఇతరత్రా అట్టి వారు లభించరు. కనుక ఉన్నత విద్యా విధానాన్ని రూపొందించేటప్పుడే ఇతర విషయాలతోబాటు సమర్థమైన పరిపాలకులను తయారు చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్ని చేయవలసి వున్నదనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇతరత్రావారు లభ్యంకారు అలాగని ఉద్యోగాలలో నియమించిన తర్వాత శిక్షణ జరుపవచ్చు ననుకోవడం సాధ్యంగాదు.

సక్రమ పరిపాలనకు అవసరమైన అర్హతలేమిటి? అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది సచ్ఛీలం అని చెప్పాలి. ఇదే అన్నిటికంటె అతి ముఖ్యమైన అర్హత. దీనిని పాటించకుండా దాని మానాన్ని దారిని వదలి పూరుకోవడానికి వీలు లేదు

పరిపాలనా సామర్థ్యానికి శీలం ఒక్కటే గీటురాయికాదు. శీలం ఒక్కటి వున్నంత మాత్రాన పరిపాలనా నిర్వహణకు సమర్థుడని చెప్పడానికి వీలులేదు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి పరిపాలనా బాధ్యతలను నిర్వహించడానికి సమర్థుడు అయివుండకపోవచ్చు. ఇదే ప్రభుత్వానికీ, సైన్యానికీకూడ వర్తిస్తుంది

సత్ప్రవర్తన, సచ్ఛీలముగల అనేకమంది వ్యక్తులు పరిపాలనా నిర్వహణలో పూరిగా విఫలులైనవారున్నారు. వారిపేర్లు చెప్పడం సులభమే నా, భావ్యం కాదు పైపెచ్చుప్రమాదం కూడ పై విషయాలను మనం అంగీకరించిన తర్వాత, ప్రభుత్వయంత్రాంగంలోని ప్రతిభావు సక్రమమైన సాంకేతిక నైపుణ్యం కలవారు అవసరమనీ, వాటి నిపుణులు ఇలాంటివారిమీదనే ఆధారపడివున్నదని మనం అనుకోవడం సహజమే కానీ కాని అది యదార్థంకాదు వివిధరకాల పనులను నిర్వహించడానికి ప్రత్యేక పరికరాలు తప్పవిపరే. అయినప్పటికీ అంత మాత్రంచేత ప్రవీణులు పరిపాలనను సాగించలేరు. మనం కావాలనో, వారంతట వారు కోరినప్పుడో ప్రవీణులకు పరిపాలనా వ్యవస్థను అప్పగించడం అంత క్షేమంకాదు. ప్రభుత్వంలో ముఖ్య పదవుల నిర్వహించే వారికి ప్రత్యేక సాంకేతిక విజ్ఞానం తప్పనిసరిగా ఉండాలనడం భావ్యంకాదు.

ఒక్క ఉదాహరణ చెపుతాను: మద్రాసు రాష్ట్రం సంగతే తీసుకోండి అక్కడ విద్యుచ్ఛక్తి విధానం అతి స్వల్పకాలంలో, అతి ప్రయోజనకారిగాను అభివృద్ధి చెందింది అయితే, ఇందుకు కారణభూతుడైన వ్యక్తి సాంకేతిక నిపుణుడు కాదు ఆ పదవికి విద్యుచ్ఛక్తి ఇంజనీరును నియమించినప్పటికీ ఇలా జరిగి వుండేదికాదు.

ప్రభుత్వాధినేతలకు ముఖ్యంగా కావలసింది, పరిపాలనా విషయాలలో యివ్వబడే సలహాలను చక్కగా పరిశీలించి, తరుణంలో సముచితమైన నిర్ణయాలు చేయగల శక్తిసామర్థ్యాలు, మంచి, చెడ్డలను విచారించి సక్రమ నిర్ణయాలు చేయగలశక్తి కావల్సిందే న్యాయస్థానాలలో పనిచేసేవారికి మాత్రమే కాదు. ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ సముచిత నిర్ణయాలను చేయడం, వాటిని వెంటవెంటనే అమలు చేయగలగడం నిజంగా భగవద్దత్తమైన గుణం. ఈ శక్తి వున్నవాడే సక్రమ పరిపాలనా నిర్వాహకుడు కాగలడు. ఇట్టి శక్తి సామర్థ్యాలు కలవారు చిన్న విషయాలలోను, పెద్ద విషయాలలోను కూడ సమర్థుడుగా రాణిస్తారు. మొదట్లోనే ఆ విధమైన శిక్షణ యిస్తే పై లక్షణాలు అలవడవచ్చు కాని, ఆ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయని నా విశ్వాసం. అందువల్ల ఇటువంటి జన్మసిద్ధులకోసం అన్వేషించి వారిని వినియోగించుకోవాలి.

ప్రభుత్వ విధానాలను రూపొందించడంలోనేమి, దైనందిన వ్యవహారాల నిర్వహణలోనేమి అలసత్వం గాని, కాలయాపన గాని లేకుండా, విషయాలను కలగాపులగం చేయకుండా, సవరణలు, మార్పులతో నిమిత్తం లేకుండా, చేసిన నిర్ణయాలను మార్చడం, లేక రద్దుచేయడం, జారీచేసిన ఉత్తరువులను పునసంహరించుకోవడం, సవరించుకోవడం లేకుండా నిర్దుష్టమైన, సక్రమమైన నిర్ణ

(మిగతా 9 వ పేజీలో)

స్వాతంత్ర్య పర్వదినం

శ్రీ పాటిబండ్ల దానియేలు కవి

★

శ్వేత పరిపాలకుల కీనె చెల్లు చీటి,
త్యాగ నిరతభటాళికి దర్పణంబు,
సత్య గుణసాధనమునకు సవన భూమి,
ధర్మ చక్రంపు నడిగడ్డ ధరణి కెల్ల
శ్యామల హరిత సస్యాల జన్మభూమి,
ఘోర పరతంత్ర రాక్షసిం బోరు ఎంశు,
వరుణ, సిత, హరిత, సువర్ణ భరితమైన
భారతి పతాకమా! నీకు స్వాగతంబు!

నీకు విముక్తి గూర్పుటకు నిత్యము సేవ లొనర్చినట్టి యా
ప్రాకట కీర్తిశాలి, గుజరాతున బుట్టిన నీడుపట్టి, హిం
సా కలుషం బెరుంగనల శాంతి రమారమణుండు లేడుగా!
నీ కట నేడు హారతుల నివ్వగ నుజ్వల వీరకోటితో!



ఒళ్లు పులకరించేలా చేసే పరిమళము

దంతపు రంగు జై సబ్బు మీ స్నానమును ఆహ్లాదకరము చేస్తుంది; దాని సువాసనే మీ జీవితము ఉల్లాసమయము చేస్తుంది. జై యొక్క వెల్వెట్‌వలె మెత్తని నురుగు, దాని రమ్యమైన పరిమళము మరియు దాని చాలాకాలము ఉండే మన్నికడం దానిని సరసమైన ధరలో దొరకే ఒక దర్జా అయిన సబ్బును చేస్తున్నాయి.



జై
టాయిలెట్ సబ్బు
టాటా తయారు

భారతదేశపు పెట్టుబడితో, భారత నిర్వహణ క్రింద, భారతదేశములో తయారవుతున్నది

TATA PRODUCT

TT. 542

టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లిమిటెడ్

మెంబర్లు: ఇండియన్ సోప్ అండ్ టాయిలెట్రీస్ మేకర్స్ అసోసియేషన్.

1874 - 1955

దేశానికి
81 సంవత్సరాల సేవ

చిరస్మరణీయమైన ఈ రోజున మా చిత్తశుద్ధిపట్ల, నిష్పాక్షికతపట్ల విశ్వాసం చూపుతూ వచ్చిన లక్షలాది పట్టాదారులకు మనఃపూర్వకమైన కృతజ్ఞత తెలుపుకొంటూ—

—ప్రజలలో మితి వ్యయభావాన్ని పెంపొందించి వారి కుటుంబాలకు, ఆసులకు భీమా రక్షణ సమకూర్చడానికి,
—వారి నిల్వ ధనానికి మూడింతలుగా రక్షణ కలిగించడానికి
—తమ పెట్టుబడులకు వారు అమితమైన ఫలితం పొందగలగడానికి
—మా లావాదేవిలలో సంపూర్ణమైన నిజాయతీతో వర్తించడానికి

తిరిగి వాగ్దానం చేస్తున్నాము.

దేశానికి సేవ చెయ్యాలనే మా సంకల్పానికి అనుకూలంగా మేము యిప్పుడు అన్ని రకాల భీమా వ్యాపారాన్ని చేస్తూ, జీవిత భీమా పట్టాదారులకు జీవిత భీమా వ్యాపార లాభాలే గాక యితర రకాల భీమా వ్యాపారపు లాభాలను కూడా పంచుకొనే అవకాశం కలిగిస్తున్నాము.

ఓరియంటల్

భీమాలో ప్రథమ పేరు భద్రతలో తుదిమాట



ORIENTAL
GOVERNMENT SECURITY LIFE ASSURANCE CO., LTD.
ORIENTAL
FIRE & GENERAL INSURANCE COMPANY LIMITED
Head Office: Oriental Buildings, Bombay.

Branches and Agencies throughout India and the East

న్యూఢిల్లీలోని క్షయవ్యాధి పరీక్షా కేంద్రం: ఒక పిల్లకు క్షయవ్యాధి వున్నదో లేదో పరీక్షించబడుతున్నది. వ్యాధి నివారణకై బి. సి. జీ. టీకాలు ఇచ్చేముందు ఇలా పరీక్షలు చేస్తారు. ఇంతవరకు ఇండియాలో 5 కోట్ల 60 లక్షల మందిని ఇలా పరీక్షించారు.

రోగ చికిత్స, రోగ నివారణ

ప్రజారోగ్య రక్షణ విషయమై భారత ప్రభుత్వం శ్రద్ధ

ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడమే శ్రేయోరాజ్యంలో ప్రభుత్వం నిర్వహించవలసిన ప్రథమ కర్తవ్యం. దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన సక్రమంగా కొనసాగాలంటే ప్రజల ఆయురారోగ్యాలు పెంపొందించడం అవశ్యకం అన్న అభిప్రాయంతో భారతప్రభుత్వం స్వాతంత్ర్యం సిద్ధించిననాటి నుంచి ప్రజారోగ్య సంరక్షణ శాఖలను అభివృద్ధి చేయడానికి ఏకదీక్షగా కృషిచేస్తున్నది.

భారతదేశంలో వేదకాలంనాటినుంచీ కూడా వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేయడంకంటె, వ్యాధి రాకుండా ముందుగా నివారించుకోవడమే ముఖ్యమన్న అభిప్రాయం ప్రజలలో వ్యాప్తమై వుంది. పూర్వ సంప్రదాయాలకూ, ఆచారాలకూ అనుగుణంగా భారతప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యసంరక్షణనిమిత్తం అనేక కార్యక్రమాలను అమలు జరుపుతూ వచ్చింది.

ఆరోగ్య రక్షణకు సంబంధించిన వ్యవహారాలు చాలవరకు రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించవలసి వున్నా, కేంద్రప్రభుత్వం 'సి' తరగతి రాష్ట్రాలకు సంబంధించిన ఆరోగ్య వ్యవహారాలను తాను పర్యవేక్షించడమే కాకుండా, దేశమంతటా ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలను సమన్వయ పరచడం, పరిశోధనలు, సాంకేతిక సహాయాలు, యంత్రసామగ్రి సప్లై, సమాచారసేకరణ మొదలైనవి కూడా కొనసాగించవలసివుంటుంది. రేవులలో క్వారెంటైన్ నిబంధనలు, ప్రపంచ ఆరోగ్యసంస్థ, అంతర్జాతీయ శిశుసహాయనిధి మొదలైన వాటికి సంబంధించిన వ్యవహారాలను కూడా కేంద్రప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖవారే నిర్వహిస్తారు.

పరిశోధనాలయాలు

కలకత్తాలోని అఖిలభారత ప్రజారోగ్యసంస్థ, ఢిల్లీలోని మలేరియా ఇన్‌స్టిట్యూట్, కసౌలిలోని కేంద్ర పరిశోధనాసంస్థ, బొంబాయిలోని కాన్సరు పరిశోధనాలయం, జామ్నగర్‌లోని దేశీయ వైద్య కేంద్ర పరిశోధనాలయం, న్యూఢిల్లీలోని నర్సింగు కాలేజీ, లేడీ హార్డింజ్ వైద్యకళాశాల, అనుపత్రి, విల్లింగ్డన్, సఫ్దర్జన్ ఆసుపత్రులు, మద్రాసులోని కుష్ఠువ్యాధి పరిశోధనాసంస్థ, రాంచీలోని పిచ్చిఆసుపత్రి, బెంగుళూరులోని అఖిల భారత మానసికారోగ్యసంస్థ, బొంబాయి, కలకత్తా, మద్రాసు మొదలైన నగరాలలోని వైద్య సామగ్రి డిపోలు కేంద్రప్రభుత్వ పరంగానే నిర్వహించబడుతున్నాయి.

వైద్యవృత్తి మొదలైన అనుబంధవృత్తులను క్రమబద్ధంగా వ్యవస్థీకరించడం, ఔషధాల ప్రమాణాల స్థిరీకరణ - కేంద్రప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలోని మరికొన్ని ముఖ్యాంశాలు. రాజ్యాంగంలోని 40 వ సూత్రంక్రింద 1955 సెప్టెంబర్‌లో భారతప్రభుత్వం స్థానిక స్వయం పరిపాలనాభివృద్ధి కేంద్రమండలిని ఏర్పాటు చేసింది. దేశం అంతటా స్థానిక స్వయంపరిపాలనాభివృద్ధి విషయంలో సంపూర్ణ సహకారాన్ని సాధించేందుకు యీ మండలి తగు సూచనలు చేస్తుంది. ఆరోగ్యరక్షణ రాష్ట్రప్రభుత్వాలకు సంబంధించిన విషయమే ఆయినా, రాష్ట్రప్రభుత్వాల బడ్జెట్లలో దీనికోసం ఇంకా తగినంత డబ్బు కేటాయించబడటం లేదు. కేంద్రప్రభుత్వం తనవంతుకు ఇందునిమిత్తం ఏటా సుమారు పదికోట్ల రూపాయలను వెచ్చిస్తున్నది. ప్రథమ పంచవర్ష ప్రణాళికలో "ప్రజారోగ్య సంరక్షణ" అనే శీర్షికక్రింద చేర్చబడిన వివిధానేక పథకాలను పరిశీలిస్తే, ప్రభుత్వం యీ విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తున్నదీ బోధపడుతుంది.

మంచినీటి సప్లయి, పారిశుధ్య పథకాలు

అపరిశుభ్రమైన నీరు త్రాగుటవల్ల వచ్చే వ్యాధులను నివారించాలంటే సురక్షితమైన మంచినీటిసరఫరా, మురుగునీరుపారుదల, పారిశుధ్య సంరక్షణకు ఏర్పాట్లుచేయడం ఎంతైనా అవసరం. ప్రథమప్రణాళికక్రింద పట్టణ గ్రామ ప్రాంతాలలో యీ కార్యక్రమాల నిర్వహణార్థం 12 కోట్ల రూపాయలు [illegible] కేటాయించబడింది. [illegible] గ్రామ్య ప్రాంతాలకు ధనసహాయం పథకాల రూపంలో [illegible] మంజూరు చేయబడుతున్నది. నీటిసప్లయి, పారిశుధ్య పథకాలను రూపొందించి, అమలు జరపడంలో వివిధరాష్ట్రాలకు తోడ్పడడానికి కేంద్రప్రభుత్వ ప్రజారోగ్య ఇంజనీరింగు సంస్థ ఒకటి నెలకొల్పబడింది.

దేశం మొత్తంపై మలేరియా నివారణ కార్యక్రమం

దోమలు మనుష్యులకు జాతి శత్రువులనీ, వాటిని చంపడానికి ప్రత్యేకమైన ఓషధులు ఉన్నాయనీ అథర్వవేదంలోనే పేర్కొనబడివుంది. చలిజ్వరంవల్ల ఏటా దేశజనాభాలో అనేకమంది మరణిస్తూవుండడమేగాక, దానిమూలంగా అసంఖ్యాకంగా ప్రజలు నిరంతరం రోగులై అశక్తులవుతున్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, అభివృద్ధి ప్రాజెక్టులు అన్నీ దీనిమూలంగా కుంటుపడుతున్నాయి. దేశంలో ఒక్క రైతాంగంలోనే ఏటా 5 కోట్ల 70లక్షలమంది జనం యీవ్యాధికి గురి అవుతున్నారు. ప్రతి వ్యాధిగ్రస్తుడు ఏటా కనీసం 3 రోజులైనా జ్వరపడి లేవలేకపోయాడని లెక్కవేసుకుంటే, ఏడాదికి దేశంమొత్తంమీద 17 కోట్ల 10 లక్షల పనిరోజులు యీవ్యాధిమూలంగా వృథా అవుతున్నట్లు తేలుతుంది.

మలేరియావ్యాధివల్ల వాటిల్లుతున్న యీఅపారమైన కష్టనష్టాలను నివారించడానికి భారత ప్రభుత్వం జాతీయ మలేరియానివారణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈకార్యక్రమం అమెరికా సాంకేతిక సహకారంతో నిర్వహించబడుతోంది. ఇందులో పాల్గొనే రాష్ట్రప్రభుత్వాలకు అమెరికా నుంచి డి. డి. టి., రవాణా సౌకర్యాలు మొదలైనవి ఉచితంగా సప్లయి చేయబడుతున్నాయి. 1954—55లో సుమారు 15కోట్ల 60 లక్షల జనాభా నివసించే ప్రాంతాలలో మలేరియా నివారణకై 125 మలేరియా నివారణదళాలు కృషిచేశాయి. ఈ కార్యక్రమంక్రింద కేంద్ర ప్రభుత్వం సుమారు 10 కోట్లరూపాయలు వెచ్చిస్తోంది. ఇంతవరకు దీనివల్ల సిద్ధించిన ఫలితాలను బట్టి యీ కార్యక్రమం సంతృప్తికరంగానే కొనసాగుతున్నట్లు చెప్పవచ్చును.

క్షయవ్యాధి నివారణ

ప్రజారోగ్యానికి ప్రమాదకరమైన మహామారులలో క్షయవ్యాధి ఒకటి. ఇండియాలో సగటున ప్రతినిముషానికి ఒకరు చొప్పున యీవ్యాధివల్ల మరణిస్తున్నట్లు అంచనా వేయబడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయవ్యాధి నివారణకు 2954 లో బి. సి. జీ. ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఇంతవరకు సుమారు 5,60,00,000 మంది జనాన్ని ట్యూబర్క్యులీన్‌తో పరీక్షించి 1,80,00,000 మందికి బి. సి. జీ. టీకాలు వేశారు.

స్వదేశంలో బి. సి. జీ. మందులను ఉత్పత్తి చేయగలందులకై గిండీలోనే బి. సి. జీ. వాక్సీన్ లేబొరేటరీ నెలకొల్పబడింది. ఆ లేబొరేటరీ ఇటీవల ఎంతో చేఅభివృద్ధిచేయబడింది. స్వదేశంలో వేయడానికి కావలసిన మందును ఉత్పత్తి చేయడమే కాకుండా ఇక్కడ్నుంచి మలయా, సింగపూర్, బర్మా, సింహళాలకు కూడా వాక్సీను ఎగుమతి చేస్తున్నారు. 1954లో స్వదేశంలోని వివిధ కేంద్రాలకు 18,58,100 సి.సి. ల వాక్సీను, విదేశాలకు 4,23,600 సి.సి.ల వాక్సీను సరఫరా చేయబడింది. అంతేకాక, భారతప్రభుత్వం దేశమంతటా అనేకక్షయవ్యాధిచికిత్సాలయాలనూ, ఆరోగ్యమందిరాలనూ నెలకొల్పింది.

బోదవ్యాధి నివారణ కార్యక్రమం

దేశంలో 15 రాష్ట్రాలలో బోదవ్యాధి వ్యాపించివుంది; ఇది కూడా దోమలవల్ల వచ్చే వ్యాధే. మనదేశంలో మలేరియా తర్వాత అత్యధికంగా హాని కలిగిస్తున్న జబ్బు ఇది. బోదవ్యాధి నివారణకు కూడా భారతప్రభుత్వం ఒక బృహత్తరమైన పథకం తయారుచేసింది. 1953 డిసెంబరులో బోదవ్యాధి నివారణకు ప్రథమప్రణాళికక్రింద ఒక కోటి 9 లక్షల 80 వేలరూపాయల ఖర్చుతో కూడిన కార్యక్రమం రూపొందించబడింది. మలేరియా నివారణకు వలెనే బోదవ్యాధి నివారణకు కూడా భారత ప్రభుత్వం యీవ్యాధికి నెలవైన ప్రాంతాలలో బోదవ్యాధికంట్రోలుదళాలను, అనేక పరిశోధనాలయాలనూ నెలకొల్పింది.

కుష్ఠువ్యాధిని గూర్చి పరిశోధనలు

30 లక్షల రూపాయలఖర్చుతో కూడిన కుష్ఠువ్యాధి నివారణ పథకం ఒకటి, ప్రథమ ప్రణాళికలో చేర్చబడింది. ఈ పథకంక్రింద యీ వ్యాధికి గురిఅవుతున్న రాష్ట్రాలలో నాలుగుచికిత్సా పరిశీలనా కేంద్రాలూ, 31 అనుబంధ కార్యాలయాలూ ఏర్పాటుచేయబడ్డాయి. చెంగల్పట్టులో ఒక కుష్ఠువ్యాధి పరిశోధనాలయం నెలకొల్పబడింది.

దేశీయవైద్య విధాన పరిశోధనలు

దేశీయ వైద్యవిధానాలనుగూర్చి పరిశోధనలు జరపగలందులకై భారత ప్రభుత్వం జామ్నగర్‌లో కేంద్రసంస్థ నొకదానిని నెలకొల్పింది. ఈ సంస్థవారు ఆయుర్వేదాన్నిగూర్చి శాస్త్రవిహితంగా పరిశోధనలు జరపడమే కాకుండా 200 ప్రత్యేక ఆయుర్వేద ఔషధాలను తయారుచేశారు. పాండురోగాన్నిగూర్చి పూర్వ వైదికాదివాఙ్మయంలో ఉన్న సమాచారమంతా సేకరించబడుతున్నది. ఈ వ్యాధికి ఉపయోగించే ఔషధులు మొదలైనవాటినిగురించి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.

జాతీయ వికాస కార్యక్రమ ప్రాంతాలలో ఆరోగ్య కేంద్రాలు

ప్రథమ ప్రణాళికక్రింద జాతీయ వికాస కార్యక్రమ ప్రాంతాలలో 84 ఆరోగ్యకేంద్రాలను నెలకొల్పడానికి 50 లక్షల రూపాయలు ఖర్చుతో కూడిన ఒక పథకం తయారుచేయబడింది. ఈ కార్యక్రమంక్రింద గ్రామీణ ప్రజలకు అనేక వైద్య, ప్రజారోగ్య సంరక్షణ కార్యాలు కల్పించబడుతున్నాయి.

వెనుకబడిన ప్రాంతాలలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు

వెనుకబడిన ప్రాంతాలలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పడానికి భారతప్రభుత్వ ఆరోగ్యశాఖవారు 50లక్షల రూపాయల వ్యయంతో కూడిన కార్యక్రమం తయారుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు యీ నిధిలోనుంచి అవసరమైనప్పుడల్లా విరాళాలు మంజూరుచేయబడుతాయి.

కుటుంబ నియంత్రణం

కుటుంబ శ్రేయోభివృద్ధి నిమిత్తం సంతాన నియంత్రణ పథకం ఒకటి రూపొందించబడింది. ఈ పథకంక్రింద కేంద్రప్రభుత్వం ఆదేశానుసారం [illegible] కుటుంబ [illegible] కేంద్రాలు నెలకొల్పడానికై రాష్ట్రప్రభుత్వాలకు విరాళాలు మంజూరు చేయబడతాయి. ఈ కార్యక్రమం నిర్వహణకుగాను ప్రథమ ప్రణాళికా కాలంలో 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబడుతుంది.

[illegible] కేంద్రమొకటి ఏర్పాటుచేయబడింది. [illegible] ఇటీవల పూర్తయినాయి. ప్రస్తుతం ఫలితాలు వెల్లడిచేయబడుతున్నాయి. కుటుంబ

(4 వ పేజీ తరువాయి)

సౌకర్యాలుకూడా ఆధునాతన పద్ధతిలో అభివృద్ధి చేయబడుతున్నాయి. కచ్చిలో కాండ్లా వద్ద 12 లక్షల 50 వేల టన్నుల నౌకాబలానికి ఆశ్రయ మివ్వగల ఒక పెద్ద రేవు నిర్మించబడుతోంది. 14 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ఈ నిర్మాణ కార్యక్రమం 1957 ఏప్రిల్ లోగా పూర్తి కాగలదని తెలుస్తున్నది.

రేవు సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి బొంబాయి, కలకత్తా, మద్రాసు, కొచ్చిన్, విశాఖపట్నం రేవు అధికారులు కొన్ని పథకాలు తయారుచేశారు. ఈఅభివృద్ధి పథకాలక్రింద మొత్తం 45 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో 2[illegible] కోట్ల రూపాయలు ప్రథమ ప్రణాళిక గడువులో వెచ్చించబడుతుంది. [illegible] ప్రణాళికా కాలంలో [illegible] పూర్తిచేయ [illegible] పథకాలు కూడా [illegible] అభివృద్ధి చేయడానికి 2 కోట్ల 40 లక్షల రూపాయల ఖర్చుతో కూడిన కార్యక్రమం కూడా [illegible] రేవులను కూడా అభివృద్ధి చెయ్యడానికి గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది.

[illegible] ఒక చిన్నభాగం నిర్మాణం చేయబడింది.

పాఠశాల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ

ఈనాడు పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు [illegible]. వీరి ఆరోగ్య సంరక్షణ విషయమై భారతప్రభుత్వం అనేక సంవత్సరాలుగా శ్రద్ధవహిస్తోంది. విద్యార్థులలో అధిక సంఖ్యాకులకు పుష్టికరమైన ఆహారం లభించడంలేదు. ఈ లోపాన్ని పూరించగలందులకై రాష్ట్రప్రభుత్వాల సహకారంతో కేంద్రప్రభుత్వం పాఠశాల విద్యార్థుల నిమిత్తం ఆరోగ్య సంరక్షణ, ఆహార సదుపాయ కార్యక్రమం ఒకటి నిర్వహించడానికి పూనుకున్నది. ప్రారంభదశలో యీ కార్యక్రమం జాతీయ వికాసకార్యక్రమ ప్రాంతాలలోను, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు, అయిదేళ్ళనుంచి, పదిహేడేళ్ళ లోపు వయస్సుగలవారికి పరిమితం చేయబడుతుంది. ఈ పథకంకింద ప్రతి విద్యార్థికి ఎనిమిదిఔన్సులపాలు సప్లయిచేయబడతాయి. అంతర్జాతీయ శిశు సహాయ అధికారులు ఇందుకు కావలసిన పాలపొడిని సరఫరాచేయడానికి అంగీకరించారు. పాలతోపాటు శరీరానికి పుష్టి కలిగించే కొంత ఫలహారంకూడా పిల్లలకు సప్లయిచేయాలనే ఒక ఆలోచన వుంది. దీనికి ఏటా తలకు 15 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది.

పాఠశాలల పారిశుధ్య సంరక్షణ, విద్యార్థుల ఆరోగ్యపరీక్ష, ఆరోగ్య నియమావళిని అమలు జరిపించడం మొదలైనవాటికి సంబంధించిన పథకాలు కూడా అమలుజరిపించడం మొదలైనవాటికి సంబంధించిన పథకాలు కూడా అనేకం నిర్వహించబడుతున్నాయి.

అంబర్ చరఖాలు

కర్నూలు, అగస్టు 13—దేశంలో ఖద్దరు ఉత్పత్తిని పెంచడానికిగాను "అంబర్ చరఖా"ను దేశం అంతటా విరివిగా వ్యాప్తిలోకి తేవాలని అఖిల భారత ఖాదీ, కుటీర పరిశ్రమల బోర్డువారు ఉద్దేశిస్తున్నట్లు ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు నేడిక్కడ పత్రికా విలేకరులకు చెప్పారు.

పూనాలో జరిగిన ఈ బోర్డు సమావేశంలో పాల్గొని, మంత్రి శ్రీ వెంకటరావుగారు గత రాత్రి యిక్కడకు వచ్చారు. ప్లానింగ్ కమిషన్ సమ్మతిని పొందిన వెంటనే అంబర్ చరఖాను దేశంఅంతటా అందుబాటుచేయగలరని వివరించారు. ఈ చరఖాలవల్ల నూలు ఉత్పత్తి పెరగడమేకాక, నూలువడికే ప్రతి ఒక్కరు రోజుకు రూపాయి చొప్పున సులభంగా సంపాదించవచ్చు. మామూలు రాట్నంమీద అయిదారు అణాలు మాత్రమే సంపాదించడానికి అవకాశం వుంది. అవసరమైన మేరకు అంబర్ చరఖాలను దేశంలోనే తయారుచేయడం సులభమనికూడా మంత్రి శ్రీ వెంకటరావుగారు వివరించారు.

పఠాన్ వాలా సంస్థ ఈ శుభ దినమున ప్రజలందరకు మనః పూర్వక శుభాకాంక్షలు అందజేస్తూ, సౌభాగ్యాభ్యున్నతులను కోరుతున్నది



TEL: "SCISSORS", Phone No: 158 P.B. No: 23

TRADE MARK

కత్తెర మార్కు బి. బి. సి. బనియనులు గౌరవనీయులైన మా స్టాకిస్టులు, ఏజంట్లు, ఖాతాదారులు అందరకు 15-8-1955 స్వాతంత్ర్యదిన వార్షికోత్సవసందర్భంగా మా మనఃపూర్వక శుభాకాంక్షలు

B. B. C. & Company, హొసైరీ ఉత్పత్తిదారులు, తిరుపూర్, దక్షిణరైల్వే.

మా మనఃపూర్వకాభినందనలు

స్వాతంత్ర్య వార్షికోత్సవ దినాన 15-8-55 గౌరవనీయులైన మా ఏజంట్లు, స్టాకిస్టులు, ఖాతాదారులకు అందరకు

TRADE MARK N.H.M

రిజిస్టర్డు నెం. 143200 ది న్యూ హొసైరీ మాను ఫేక్చరర్స్, హొసైరీ బనియన్ ఉత్పత్తిదారులు పోస్ట్‌బాక్స్ 37 :: :: ఫోన్ 208 టెలి "NEW HOSIERY" తిరుపూర్, దక్షిణరైల్వే

"తాటిపర్తి వైద్యం" మరువవద్దు

నెం 1 [illegible] నెం 2 [illegible] నెం 3 [illegible]



106 [illegible] పై నుండి [illegible] గ్గారంటినా వనిచేయు చున్నది. మా పెద్ద ఓపు వీరాపురమునకు మార్చలేదు తాటిపర్తి లోనే యున్నది

[illegible] ఉగరములు వ్రాయవలెను శ్రీ [illegible] ఔషధాలయం, [illegible] రాములోరిగారి నుః శ్రీరాములు అండ్ సన్స్. తాటిపర్తి. (వయా) గొల్లప్రోలు, తూర్పు గోదావరిజిల్లా.

భారతీయ తత్వశాస్త్రము

డా॥ రాధాకృష్ణన్ "ఇండియన్ ఫిలాసఫీ" కి తెలుగు అనువాదము [illegible] తెలుగు వచనాను వాదము 2,600 పుటలు-౨ భాగాలు నా॥ 1 కి రు 5/- పూర్తిసెటు 20/-

బి. వి & సన్సు, రామారావుపేట, కాకినాడ.



నాణ్యతకు సంతృప్తికి రాధా బ్రదర్స్ అప్తాల్మిక్ అప్టిషియన్సు బ్రాడ్వే, మద్రాసు-1. (ఇండియన్ బ్యాంక్ ఎదుట)

కావలెను

మోటార్ ఇన్సూరెన్స్ ఏజంట్లు, ఆర్గనైజర్లు ధారాళమైన మరతులు అతితక్కువ ప్రీమియం రేట్లు వ్రాయండి: ఎస్. గణేశన్, బ్రాంచి మేనేజర్. ది మోటార్ ఓనర్స్ మ్యూచుయల్, ఇన్సూరెన్స్ కో., లిమిటెడ్. 12/214 మ్యునిసిపల్ ఆఫీస్ రోడ్, విజయవాడ.

ఆంధ్ర ఎలెక్ట్రిసిటీ డిపార్టుమెంటు

విశాఖపట్నంవద్ద ఇంజనీరింగు ఎగ్జిబిషన్ 19-8-1955 నుంచి

ఆంధ్ర సేటుకు మాచ్‌కండ్ హైడ్రో పవర్ సప్లయి ప్రారంభ సందర్భములో, విశాఖపట్టణములో ఒక ఇంజనీరింగు ఎగ్జిబిషన్ 19-8-1955 తేదీనుంచి ఒక మాసము పాటు జరుపబడును.

ఎలెక్ట్రికల్ ఇంజనీరింగుకు పవర్ ప్రాజక్టుల నిర్మాణానికి, విద్యుచ్ఛక్తి జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ వినియోగాలకు సంబంధించినవి, అగ్రికల్చరల్ పంపు సెట్లు ప్రదర్శన విద్యుచ్ఛక్తి ద్వారా తయారు కాగల గ్రామ కుటీర పరిశ్రమలు మోటార్లు, ఇంటి వాడుకల కుపయోగపడు పరికరములు, ఇల్యూమినేషన్ పరికరములవంటి ఎలెక్ట్రికల్ సామానులు ట్రాన్స్‌మిషన్ లైన్ మెటీరియల్సు మున్నగునవి, విద్యుచ్ఛక్తి ద్వారా పరిశ్రమల నిర్వహణ విధానాలు, కెమ్యూనికేషన్, టాక్సన్లో ఇంజనీరింగ్‌లోని యితర బ్రాంచిలకు వుపయోగించే వర్కింగ్ లేక స్టిల్ మోడల్స్ ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఆమోదించబడును. ట్రాన్స్‌మిషన్ లైను మెటీరియల్సువంటి ఉపకరణములు. విశాఖపట్నములో, 500 అ. × 400 అ. విస్తీర్ణము గల మున్సిపల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ జరుపబడును.

ప్రదర్శనదారులకు తావు, ఎలెక్ట్రిసిటీ, నీరు వుచితముగా ఇవ్వబడును. స్టాల్సులో ఎలెక్ట్రికల్ సామానులు విక్రయించుటకు అనుమతి ఇవ్వబడును. ప్రతి ఒక్క స్టాలుకు ఒక లైటు, ఒక ప్లగు పాయింటు తక్కువ లేకుండా డిపార్టుమెంటువారు ఉచితముగా యిచ్చెదరు. ప్రదర్శన దారులు జాస్తిగా ఎలెక్ట్రిసిటీ నుపయోగించు పెడల దానికి తగు ఏర్పాట్లు చేసుకొనవలెను.

ఎగ్జిబిషన్‌కు నియమించిన స్థలం సరిపోనంతగా [illegible], ప్రదర్శనలో [illegible] కావలసిన [illegible] సూపరింటెండింగు ఇంజనీరు జనరల్ సర్కిల్ (ఈస్టు)5/110. [illegible] విశాఖపట్నం [illegible] ఎగ్జిబిషన్ ప్రాంగణంలో [illegible] వ్యవధి చాలా స్వల్పమైనందున, ప్రదర్శనములో పాల్గొనగోరువారు తమ [illegible] ప్రారంభించు [illegible] 12-8-55 తేది లోపల స్టాల్సును [illegible].

చీఫ్ ఎలెక్ట్రిసిటీ ఇంజనీరు, 20, గట్ రోడ్డు రోడ్డు, నుంగంబాకం, మద్రాసు-6.



డిస్ట్రిబ్యూటర్లు: గోపాల్జీ అండ్ కో., 203, గోవిందప్పనాయక్ వీధి, మద్రా



మాన్యుఫాక్చరింగ్ కెమిస్టులు బొంబాయి, మద్రాసు, కలకత్తా, ఢిల్లీ



నేడే మార్చండి!

కాల్టెక్స్ ఆర్.పి.ఎం.కు

ఇది ఒక్కటే మోటార్ ఆయిల్ ఇంజనుకు లూబ్రికేషన్ ఇచ్చేది

కాల్టెక్స్ ఆర్. పి. ఎం. ది ప్రీమియం హెవీడ్యూటీ మోటార్ ఆయిల్ ఒక్కటే ఆయిల్ ఇంజనుకు ల్యూబ్రికేషన్ ఇచ్చేది. ఇది ల్యూబ్రికేట్‌చేయుచూ కాపాడును. ఈ అసమానమైన డబల్ సర్వీస్ క్రొత్త ఇంజనులను క్రొత్తగానే వుంచును మరియు పాత ఇంజనులకు క్రొత్త జీవమునిచ్చును. ఆర్.పి.ఎం. శ్రయములను తొలగించును, ఇంజన్ అరుగుదలను తగ్గించును మరియు అన్ని ఇంజన్ పార్టులకు సంపూర్ణ భద్రతనిచ్చును.

మీ కాల్టెక్స్ వ్యాపారి వద్దకు ఈ అద్భుతమైన మోటార్ ఆయిల్ ఆర్. పి. ఎం. ను గూర్చి అడగండి. అది ఎంత శ్రేష్ఠమైనదో అతడు తెలుపును ఎందుకనగా అది ల్యూబ్రికేట్‌చేయును మరియు కాపాడును

కాల్టెక్స్ పెట్రోలియం ప్రొడక్ట్సు

A.14



కలకత్తాలో అత్యుత్తమమైన తెలుగు హోటలని ప్రసిద్ధి పొందినది

నగర మధ్య భాగంలో వున్నది

Phone: 33-5874
Gram: "PRIYABOJ GN"

ఇందిరా మహల్

మద్రాసు బోర్డింగు అండ్ లాడ్జింగు

35, తారాచంద్ దత్ స్ట్రీట్, కలకత్తా - 1.



భాక్రాడామ్ నిర్మాణంలో పనిచేస్తున్న డ్రాఫ్ట్సుమెన్ కార్యాలయాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు

పంజాబ్, పెప్సు, రాజస్థాన్‌ల అభ్యున్నతికి పట్టుకొమ్మ భాక్రా

60 కోట్ల వ్యయంతో ఆనకట్టు నిర్మాణానికి కార్యక్రమం

మట్టితో కట్టిన రెండు కాఫరు ఆనకట్టల మధ్య మరో 15వారాలలో భాక్రా ఆనకట్టను సిమెంటు కాంక్రీటుతో నిర్మించడం ప్రారంభిస్తారు; సుమారు 36నెలలపాటు నిరంతరాయంగా ఈ నడిమి ఆనకట్ట నిర్మాణం సాగించబడుతుంది. ఆనకట్ట నిర్మాణానికి 60 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది. ప్రపంచంలో ఉన్న ఈ రకం ఆనకట్టలన్నింటిలోకీ ఎత్తులో ఈ ఆనకట్టే అగ్రగణ్యమైనది దీని ఎత్తు 680 అడుగులుంటుంది.

ఈ నడిమి ఆనకట్ట నిర్మాణానికీ, తక్కిన యితర పనులకూ 50 లక్షల ఘనపు గజాలకు పైగా కాంక్రీటు కావలసి వస్తుంది. భాక్రా ఆనకట్ట వంటి మహత్తరమైన ఆనకట్టను నిర్మించ దానికి ఎంతో పటితనం, సహకారం, నిరంతరమైన సప్లయిలు, పటిష్టమైన వ్యవస్థ అవసరం. ఏ ఒక్క వస్తువు సకాలంలో అందకపోయినా, కార్యక్రమం అంతా నిలిపివేయవలసి రావచ్చును. దీని వల్ల పని నష్టమే కాకుండా ఎంతో డబ్బు నష్టం కూడా సంభవించును. కాబట్టి సన్నాహాలు సమగ్రంగా, సమ్మగా చేసుకొని మరీ పని ప్రారంభించవలసి వుంటుంది. వర్కుషాపుల నిర్మాణం, యంత్రసామగ్రిని నిర్ణీత స్థలాలలో నెలకొల్పడం, సప్లయిలు, నిరంతరాయంగా సరఫరా అయ్యేట్టు చూడడం, అంగ బలాన్ని సవ్యంగా వినియోగించుకోవడం, వీటికి సంబంధించిన అన్ని సమస్యలను ముందుగా పరిష్కరించుకొన్నప్పుడే పని సవ్యంగా సాగుతుంది.

అన్ని యంత్రాలూ అమర్చిన పెద్ద కార్ఖానా నొకదానిని నిర్మించడం ఇంచుమించు పూర్తి అయింది. పర్వత పార్శ్వాన, భక్రా కనుమకు కుడి వైపున నదికి దిగువను సుమారు 7 లక్షల చదరపు మైళ్ల వైశాల్యంగల సమతల స్థలాలు రెండు సిద్ధం చేయబడ్డాయి. ఆనకట్ట నిర్మాణానికి ప్రధానమైన కార్య రంగం ఇదే. సామగ్రిని నిలువ చేసే గిడ్డంగి, ఇన్‌స్పెక్టసు, డైరెక్టరేటు కార్యాలయాలు, భాక్రా ఆసుపత్రి మొదలైనవన్నీ ఇక్కడే నిర్మించబడ్డాయి. సిమెంటు కాంక్రీటు తయారుచేసే కార్ఖానా కూడా యించుమించు పూర్తి అయింది. శీతలీకరణ యంత్రాగారం తయారైంది. ఆనకట్టస్థలానికి సిమెంటు కాంక్రీటును చేరవేసే కాంక్రీటు వాహకాల నిర్మాణం, రైలు మార్గం నిర్మాణం కొనసాగుతోంది. రైలు మార్గానికి సొరంగం త్రవ్వ దానికి సిమెంటు కాంక్రీటు పని చేస్తున్నారు. ఇతర పని కూడా పూర్తి కావస్తోంది. నదిని మళ్లించడానికి సొరంగం త్రవ్వుతున్నారు, సొరంగ మార్గాలకు కాంక్రీటు తొడుగు మొదలైన పని ముమ్మరంగా సాగుతోంది. ఆనకట్టకు ఎడమ వైపున త్రవ్వకం యించు మించు పూర్తి అయింది. ఆనకట్ట నిర్మాణం అనుకున్న నాటికి ముందుగానే పూర్తి అవుతుంది.

స్థానిక కంట్రాక్టర్లకు పెద్ద పెద్ద ఆనకట్టల నిర్మాణంలో అనుభవం లేని కారణంచేత ప్రభుత్వమే ఈ నిర్మాణ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించడానికి పూనుకొన్నది. అనుభవజ్ఞులైన విదేశీ కంట్రాక్టర్లకు ఈ పని అప్పగించవచ్చు కాని అందువల్ల అనేక నష్టాలున్నాయి. అసలు కంట్రాక్టు పద్ధతిలో ఉన్న ముఖ్యమైన లోపం ఏమిటంటే, నడుమంతరంలో డిజైన్లు మార్చేందుకు వీలుండదు. అదీకాక యిందువల్ల మన స్వదేశీ యింజనీర్లకు సాంకేతిక నిపుణులకు అమూల్యమైన సాంకేతికానుభవం లేకుండా చేసినట్లవుతుంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఆనకట్ట నిర్మాణ వ్యవస్థలో ఎక్కువగా భారతీయ సిబ్బంది పనిచేస్తున్నారు. కొద్ది మంది విదేశీ నిపుణుల సలహా సహాయాలతో ఈ కార్యక్రమం సాగించబడుతోంది. జనరల్ మానేజరు పర్యవేక్షణ కింద ఈ వ్యవస్థ మూడు విభాగాలుగా నిర్వహించబడుతోంది. ఆవిభాగాలు యివి.: డిజైన్ల విభాగం, నిర్మాణ విభాగం, తణిఖీ విభాగం. ప్రభుత్వమే ఈ కార్యకలాపాల్ని నిర్వహించడానికి పూనుకోవడంవల్ల సామాజిక దృష్ట్యా కూడా ఒక లాభం వుంది. ఇదివరకు కంట్రాక్టర్ల చేత నిర్లక్ష్యంగా చూడబడుతూ వచ్చిన కార్మిక వర్గానికి చెందిన 8 వేల మంది జవాభాకు ఇప్పుడు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. భాక్రా-నంగల్ మజ్దూర్ సంఘ్ అనే పేరుతో వారొక ప్రత్యేకమైన యూనియను ఏర్పాటు చేసుకున్నారు. మంచి నీటి సౌకర్యాలూ, లైట్లు ఉన్న, ఇటుకలతో నిర్మించిన కట్టడాలలో వారు నివసిస్తున్నారు. పారిశుధ్య సౌకర్యాలూ, వైద్య సహాయ సౌకర్యాలూ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రసూతి సౌకర్యాలు, కుటుంబ నియమన సౌకర్యాలు సమకూర్చే కేంద్రం కూడా ఒకటి నెలకొల్పబడింది. కార్మికులు నిర్ణీతమైన కాలంలో పని చేస్తారు; వేతనాలు సకాలంలో సక్రమంగా పంపకం చేయబడతాయి.

1959లో పూర్తి కావలసి వున్న ఈ భాక్రా-నాంగల్ ప్రాజెక్టు క్రింద పంజాబు, పెప్సు, రాజస్థాన్‌లలో 60 లక్షల ఎకరాలకు నీటి వసరు ఏర్పడతాయి. అంటే ఎన్నో మణుగుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయి. 4 లక్షల కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రత్యక్షంగా కలిగే లాభం. ఇకదీనివల్ల పరోక్షంగా కలిగే మేళ్లు ఏమిటంటే, రకరకాల పరిశ్రమలుదేశంలో కొత్తగా ఏర్పాటు అవుతాయి. జన పదాలు అభివృద్ధి అవుతాయి. కొత్త పట్టణాలు అవతరిస్తాయి. నిరుద్యోగత కొంత వరకు నిరస మవుతుంది.



West End 'IND' ALARM

you cannot buy a Better Timepiece!

Rs. 21

శక్తివంతమైన 30 గంటల మువ్‌మెంటు. బలమైన కంచు కేసులు. చక్రాలు గట్టిపరచబడ్డ కంచురేకులు. ఆక్సిల్స్, పివట్ కూడా గట్టి ఉక్కునుంచి రూపొందించబడ్డవి. చాలసేపు వరుసగా మ్రోగే అలారం. తళతళలాడే నికల్ కేసు. వెడల్పు 3 7/8". ఎత్తు 4 1/4". సాదా తెలుపు డయల్ రు. 21, రేడియమ్‌తో రు. 2 అదనం.

వెస్టెండ్ 'ఇండ్' అలారం అత్యుత్తమ పరికరాలకు పనితనానికి పెట్టింది పేరు. యంత్రాల కదలిక, అలారం మెకానిజం, కేసు విశిష్టమైనవి. ఆగిపోవడం, ఆశాభంగం కలిగించడం వంటివి ఏమీ వుండవు. వెస్టెండ్ 'ఇండ్' తన తరగతి అలారం గడియారాలలో అంత ఉత్కృష్టమైనదైనందున చాల కాలం తృప్తికరంగా పనిచెయ్యగలదని గట్టిగా విశ్వసించవచ్చు. ఉచితంగా పంపబడు పచిత్రమైన కేటలాగుకు వ్రాయండి.

WEST END WATCH CO., BOMBAY CALCUTTA

స్థాపితము: 1926 హెడ్డాఫీసు: 10, మౌంటురోడ్డు, మద్రాసు (2)

ఇండియన్ మ్యూచువల్ లైఫ్ అసోసియేషను భారత దేశ 9 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భములో మా పాలసీదారులకు, ఫీల్డు స్టాఫుకు శుభాశీస్సులు అందించుటకు మే మెంతయు సంతసించుచున్నాము. మీ భావి భావిత ఉజ్వల జీవిత భవిష్యత్తు కొరకు మా కంపెనీలో పాలసీలు పొందగలరని ఆశించుచున్నాము.

ప్రస్తుతము అమలులో వున్న బోనసు:

యావజ్జీవిత భీమా రూ. 18/-
ఎండోమెంటు రూ. 15/-

కనీసపు ప్రీమియం రేట్లు:

హైద్రాబాదు, ఆంధ్రరాష్ట్రములలో ఆకర్షణీయమైన మంతుల మీద ఇన్‌స్పెక్టర్లు, ఆరనైజర్లు, యేజంట్లుగా పనిచేయుటకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

వివరములకు: సి హెచ్. యల్. చౌదరి. డెవలప్‌మెంటు ఆఫీసరు.

ఇండియన్ మ్యూచుయల్ లైఫ్ అసోసియేషన్

134, కింగ్సువే :: సికింద్రాబాదు.

గుణౌన్నత్యతకు 35 వత్సరములకు పైగా పేరుపొందినది

కృష్ణవేణి సిరా



అన్నిరకముల ఫౌంటెన్ కలములకున్నూ ఉపయోగించ వచ్చును

ఈ సిరావలన కలములకు కలుగు చెడుపునకు మేము బాధ్యులము

డిస్ట్రిబ్యుటర్లు:

నేషనల్ ప్రొడక్టు సిండికేట్
141, గోవిందప్పనాయక్ వీధి, మద్రాసు-1
ఇతర స్వదేశీ స్టేషనరీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయుదుము

శ్రీ గోపాలరెడ్డి సందేశం

(1వ పేజీ తరువాయి)

యమును హెచ్చించవలయును. వృథాగా సముద్రములో కలిసిపోవు జలములను దప్పికగొనియున్న భూములకు మరలించి భూదేవి శ్యామల ఆశీస్సులు పొందవలసి యున్నది. గంగాదేవి, భూదేవి మైత్రి, లక్ష్మీ దేవి ప్రసన్నతకు కారణభూతమగును. నీటిచేతనే విద్యుచ్ఛక్తియు పుట్టన్న మగుచున్నది. విద్యుచ్ఛక్తి సాధింపలేని విషయము అరుదను విషయము మనకు విదితమే. కాని నీటిని తరలించు సన్నాహములు అధికవ్యయములతో కూడుకొనియున్నవి. నాగార్జున సాగరం 122 కోట్లగుచున్నదన్న నేటి ఆంధ్ర దేశపు ఆదాయమునకు ఆరింతలగుచున్నది. దీనికి వలసిన ద్రవ్యమును సేకరించుకొనవలసి యున్నది. ఇచ్చటనే ప్రజల సహకారము ఆవశ్యకమై యున్నది. ఎక్కువయగు పన్నుల భారమును ప్రజలు వహింప ఇష్టపడిన యపుడే ఈ పనులు సాధింప వీలగును. అధికములగు పన్నుల భారమును వహించుటయా లేక ప్రస్తుతమున్న దారిద్ర్యమును సహించుటయా యన్నవిషయమునే ప్రజలు తేల్చవలసి యున్నది. పన్నులు లేకున్న పనులు పూర్తి గావన్న విషయమును ప్రజలు ఇంకను పూర్తిగా అవగాహన చేసికొనవలసి యున్నది. పన్నులు వద్దు పనులు కావలెనను తత్వము పోయినగాని మనము అభ్యుదయమును పొందజాలము. త్యాగము చేతనే రాజకీయ స్వాతంత్ర్యము లభించినది. త్యాగము చేతనే ఆర్థిక స్వాతంత్ర్యమును పొందవలసియున్నది. నేటి త్యాగ ప్రాతిపదిక మీదనే రేపటి పురోభివృద్ధి ఆధారపడియున్నది. ప్రభుత్వ ఋణములకు ప్రజలు తోడ్పడవలసియున్నది. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు వలయు ద్రవ్యము పన్నులు మూలముగా సేకరించ జాలము. దాని భారమును ఈ తరము వారి మీదనే వేయుట న్యాయముకాదు. దీని భారమును కొంతవరకు పుట్టనున్న తరము వారును వహించుట న్యాయము. ప్రజలు సంపాదించిన ద్రవ్యమును మిగుల్చుకొని, ప్రభుత్వ ప్రణాళికలకు ఋణమిచ్చుటవల్లనే దేశము బాగుపడును. వ్యక్తులు చేయు దుబారా దేశమునంతకును నష్టదాయక మగును. అది దేశ సంక్షేమమునకు ఉపకరింప జాలదు. ఈ ప్రభుత్వ ఋణము ద్వారా ప్రజలు మిగుల్చుకొన్న మొత్తములను సేకరించవలసి యున్నది.

స్వాతంత్ర్యానంతరం సమీక్షచేయుతరి అంతర్జాతీయముగా మన దేశము ఎట్టి ప్రతిష్ఠను పొందుచున్నదో నెహ్రూపండితుని విదేశయాత్రలచే మనకు తెలియుచున్నది. తటస్థరాజ్యముగనుండి అంతర్జాతీయ సమస్యలను నిష్పాక్షికముగ నిర్ణయింపగల్గుచున్నాము. అమెరికన్లతో మనకు విరోధములేదు, రష్యనులతో విరోధములేదు. మన ఈ వైఖరి తొలుత కొంత సందేహములకు తావిచ్చినను క్రమేణా దాని భావము అందరికిని స్పష్టమగుచున్నది. కలహకారణములగు విభేదములు పురస్కరించుకొనుటకన్న స్మైత్రిని పెంపొందించు విషయములనే అన్వేషించి ప్రపంచ శాంతికి తోడ్పడు బాధ్యతను మనదేశము వహించుచున్నది. కొరియా, ఇండోచైనాలలో సాగిన కలహములనివారణకై మనదేశముచూపిన శ్రద్ధ ముఖ్యమైనది. [illegible] [illegible] [illegible]

1950 జనవరిలో బ్రిటిష్ సామ్రాజ్య సంబంధమును వదలుకొని సర్వతంత్రముగు రిపబ్లిక్‌గా మనదేశము మారినది. పూర్వము స్వదేశీ సంస్థానములుగనున్న దేశములు ప్రజాస్వామిక సూత్రములననుసరించివయోజనవోటింగుహక్కు ప్రకారము ఎన్నికలుజరుపుకొని ప్రజాప్రభుత్వము క్రింద పరిపాలింపబడుచున్నవి. దాదాపు 28 రాష్ట్రముల ప్రతినిధులచే ఎన్నుకోబడిన మన రిపబ్లిక్ ప్రథమ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్రప్రసాద్‌గారు ఈఆగస్టు 15 న ఆంధ్రదేశ రాజధానీనగరమున గడుప నిశ్చయించుకొని విచ్చేసినందులకు ఆంధ్రప్రజలతరఫునను, ప్రభుత్వపరముగను శ్రీ ప్రసాద్‌గారికి సంతోషపూర్వకమైన కృతజ్ఞతాపూర్వకములైన ధన్యవాదముల సర్పించుచున్నాము. వారు సందర్శించు కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణ కేంద్రములలో ప్రజలువిశేషముగావచ్చి వారినిగౌరవించి వారి శుభసందేశమును వినిపోవుదురుగాకయని కూడా ఆశించుచున్నాను. ఆంధ్రదేశము ఇంకను ఎక్కువయగు గౌరవప్రతిపత్తులచే శక్తినిగడించి భారత దేశప్రాంతములలో యుక్తస్థానమును పొందగలదని ఆశించుచున్నాను. జైహింద్.

పండిట్ నెహ్రూకు రష్యా పర్యటనలో వచ్చిన కాన్కలు

ఢిల్లీలో ప్రదర్శనం

న్యూఢిల్లీ, ఆగస్టు 15—ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ, ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధి ఇటీవల రష్యా, పోలెండ్, ఆస్ట్రియా, చెకోస్లోవేకియా, ఇటలీలలో పర్యటించినపుడు వారికి ఇవ్వబడిన లెకాన్కలు మంగళవారంనుంచి రాష్ట్రపతి భవన్‌లోని నేషనల్ మ్యూజియమ్‌లో ప్రదర్శించబడగలవు.

మహాసూతికా వాతగజాంకుశము

రు. 50/100 ఖర్చుపెట్టి విరుపయోగమైన రోగులకు 1/16 ఎత్తు మందువల్ల సుఖము విచ్చును.

ఈ రాజౌషధము అనేక లక్షల ప్రాణుల శిశువ్యాధి మొదలుకొని, గర్భిణులకు వచ్చు పలురకముల, నెలల తరబడి బాధించు బాధలు నిమిషములలో నివారించి, గర్భస్రావము, గర్భవిచ్ఛిన్నము కాకుండ అపుచేసి, మాసపూర్తి అయిన తర్వాత సుఖముగ ప్రసవింపచేయును ఏ కారణముచేతనైన గర్భమందలి పిండము చచ్చిపోయినప్పుడు, తల్లికి ప్రమాదము కలుగక ముందుగాని, కలుగుచున్నప్పుడు గాని 1-2 మోతాదుల మందు, వాడిన 10—15 నిమిషములలో తల్లిజీవించును, ప్రాణము లేని పిండము బయటకు వచ్చును. చేతులతో ముట్టి తీయనక్కరలేదు. ప్రసవకాల మందు కొన్ని దినములు నొప్పులు పడువారు, దీనిని సేవించిన యెడల తొలిసారి గర్భవతులైనను మహాసుఖముగ ప్రసవింతురు, యిది ఉపయోగించినవారిక్కి సూతికా వ్యాధిరాదు. మరియు పక్షిరసుర్వాతములు, టైఫాయిడ్, బాలపానచిన్నె, న్యుమోనియా, డబుల్ న్యుమోనియా, మూర్ఛ, కలరా, ప్రమాదకంఠగత శ్లేష్మముకు హృదయశూల—మొదలైనవి యితర మందుల కసాధ్యమైన పలురక రోగములు నివారించును:

తు 1 కి రు 45-0-0; తు సౌ రు. 23-0-0; ము 1/4 రు. 12;
తు 1/8 రు 6-4-0; తు 1/16 రు. 3-4-0. వి. పి. చార్జివేరు

ప్రాణమిత్రి

నిమిషములలో గుణము యిది తేలు, జెర్రి, విషక్రిమిబాధలు, గాయములు, కొరుకుదెబ్బలు. సెప్టిక్ వ్రణములు, చికిత్సల కసాధ్యమై నెలల తరబడి బాధించు గ్రహణి, రక్తగ్రహణి, కలరా, అతిసార విరోచనములు, పయేరియా వంటి పలురకములనటి వ్యాధులు, పశువుల గాళ్ళు నివారించును. పశువులకును పై వ్యాధుల యందు ఉపయోగించవచ్చును. వెల సీసా 1 కి రు 0-4-0. డ. 1 కి రు. 2-8-0 వి. పి. ఛార్జి వేరు.

శ్రీ రామచంద్రాయుర్వేదాశ్రమం
రామచంద్రపురం తూ॥ గో॥ జిల్లా
రాజవైద్య హెచ్చి వి. వి నరశింహం పంతులు

స్వాతంత్ర్య దినమున మా అభిమాను లందరికి శుభాకాంక్షలు

మదరాసు డైమండు బీడీలు



ఎల్లప్పుడూ డైమండ్ బీడీలనే ఉపయోగించండి

డైమండు బీడి ఫ్యాక్టరీ మదరాసు – 12

Tel: Dymunbidi Phone: 4419

ఆయిల్ ఇంజన్‌లు, లాత్స్

ఈ కింద పేర్కొన్న ఇంజనులకు మా వద్ద స్పేర్ పార్టు లున్నవని అందరికు తెలుపుటకు సంతసించుచున్నాము.

కాంప్‌బెల్; ఆర్ & ఎస్; నైయిర్; రస్టన్; డ్యూయెజ్; క్లేయెస్ మరియు ఆర్మ్‌స్ట్రాంగ్ సిడ్లీ.

దయచేసి వివరములకు వ్రాయండి:
రామన్ ఇంజనీరింగ్ కార్పొరేషన్,
6 తంబు చెట్టివీధి, మద్రాసు 1.

చెన్నపురిలో స్వాతంత్ర్య దినోత్సవాలు

మద్రాసు, ఆగస్టు 14 — చెన్నపురి ఆంధ్ర మహాసభ యాజమాన్యాన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 వ తేదీ ఉదయం 9 గంటలకు జాతీయ పతాకోత్సవం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు అన్నదానం.

• • •

ట్రిప్లికేన్ లోని అక్బర్‌సాహెబ్ వీధిలో తెలుగు మహాజన సమాజం యాజమాన్యాన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ న్యాయపతి రాఘవరావుగారు ఉదయం 8 గంటలకు పతాకోత్సవం చేస్తారు సాయంత్రం 8 గంటలకు శ్రీ కళ్లే నాలకృష్ణ భాగవతార్ గారిచే "ప్రమీలార్జునీయం" హరికథా కాలక్షేపం.

• • •

ఆంధ్ర బాలానంద సంఘం, రాంనగర్ శాఖ, ఆది ఆంధ్ర యువజన సంఘం సంయుక్త యాజమాన్యాన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 వ తేదీ ఉదయం 6-30 గంటలకు శ్రీ ఎం. రంగయ్యగారు పతాకోత్సవం జరుపుతారు సాయంత్రం 6-30 గంటలకు శ్రీ ఎన్. లక్ష్మీ నారాయణ (అడ్వకేట్)గారి అధ్యక్షతను బహిరంగ సభ జరుగుతుంది. శ్రీయుతులు పి వెంకటనరసింహం, కె రామయ్య, పి. పేరయ్యగార్లు ఉపన్యసిస్తారు.

• • •

మైలాపూరులోని కేసరి హైస్కూల్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 వ తేదీ ఉదయం 7-45 గంటలకు డాక్టర్ టి ఎమ్. బాలకృష్ణ నెలుంగాడిగారు పతాకోత్సవం చేస్తారు ప్రధానోపాధ్యాయుడు శ్రీ కె. వెంకటరాజుగారు ఉపన్యసిస్తారు

• • •

మద్రాసు మహాజన సభ యాజమాన్యాన ఆగస్టు 15 వ తేదీ ఉదయం 8-30 గంటలకు [illegible] శ్రీ పి ఎం. లింగేశంగారు పతాకోత్సవం చేస్తారు.

మా హృదయపూర్వకమైన స్వాతంత్ర్యదిన అభినందనలు



ఆంధ్ర సైకిల్ అండ్ మోటారు కంపెనీ
సైకిల్సు, విడిభాగాల దిగుమతిదారులు, టోకు వ్యాపారస్తులు
పార్కు రోడ్డు, విజయవాడ.
అసోసియేట్సు: బొంబే సైకిల్ యింపోర్టింగు కంపెని, బ్రాడ్వే, మద్రాసు-1.

రుచికరములగు వంటలు మంచి స్నేహకారకులు



రుచికరమైనవి వండేది...

తుషార్ విటమిన్‌లుగల వనస్పతి

తుంగభద్ర ఇండస్ట్రీస్ లిమిటెడ్. కర్నూలు

పరిశుభ్రపరచబడిన తుషార్ నూనెకూడా లభ్యం కాగలదు

రత్నపురుషవేషం

బంగారు చేర్చబడినది మేహము విక్షాక, అత్యుష్ణము, వాలు మాలిక కాష్టతిపులు. ఇతర నరములకు సంబంధించినవ్యాధులు. మూత్రవ్యాధులు మొదలగువానిని హరించి బలమును, కాంతిని ఇచ్చును. రెండు వారాలు వాడును.

20 [illegible] 1-12 0 వి పి 1/-

ఇండియన్ మెడికల్ హాల్,
లక్ష్మీటాకీసు రోడ్డు-విజయవాడ-2

All under one roof



200 అంతకు మించిన భాగాలు

'హింద్' సైకిల్ నిర్మాణానికి ఉపయోగించబడేవి అన్నీ ప్రతీ హింద్‌కు సమాన నాణ్యతను సమకూర్చేటందుకు హింద్ సైకిల్ ఫ్యాక్టరీలోనే తయారు చెయ్యబడుతాయి. మీరు సైకిల్‌ను ఎన్నుకోబోయేటప్పుడు తుదిసారిగా గమనించేది నిర్మాణం; తయారీలు. వీటి విషయంలో ప్రతి అంశానికి హెచ్చు శ్రద్ధ తీసుకోబడుతుంది. అన్ని భాగాలు ఒకే ఫ్యాక్టరీలో తయారైనపుడే యీ హెచ్చు శ్రద్ధ వహించడం సాధ్యపడుతుంది.



స్వదేశీ కొనండి

Hind

హింద్ సైకిల్సు లిమిటెడ్, 250 వోర్లి, బొంబాయి-18

అందరికీ
మా స్వతంత్ర దినాభినందనలు

Jaga

నట్ అండ్ ప్లాస్టిక్
జగా కోటు, పేంటు, షర్టు, బుష్కోట్
బత్తాములు అన్ని రంగులలోను
తయారుచేయుదురు

JAGA BUTTON Industries Ltd
COIMBATORE

దృఢమైనవి—అందమైనవి
జగా నట్ అండ్ ప్లాస్టిక్ బత్తాములు
చాలా శ్రేష్ఠమైనవి

స్థాపితము 1920
సమస్త చర్మవ్యాధులకు
చికిత్స - గ్యారంటీ
కేట్లాగు, సలహా ఉచితము
★
రెడ్డి & కో., (రిజిష్టర్డు)
గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా,
(వయా) తణుకు

సదరన్ రైల్వే

పచ్చి బియ్యం (ప్రశస్తమైన రకం, పాతవి, డబల్ పాలిష్ చేసినవి) మిరపకాయలు (ఎండువి) చింతపండు సప్లయి చెయ్యడానికి టెండర్లు.

ఈ క్రింద పేర్కొన్న సరుకులు డిపార్టుమెంటు పరంగా నిర్వహించబడే ఫలాహారశాలలకు సప్లయిచేసే నిమిత్తం నిర్ణీత ఫారాలలో చీఫ్ కమ్మర్షియల్ సూపరింటెండెంట్ (కేటరింగ్ బ్రాంచి) సదరన్ రైల్వే, పార్కుటౌన్, మద్రాసు-3 గారిచే విడివిడిగా సీలువేసిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి.

ఐటం 1. పచ్చిబియ్యం (ప్రశస్తమైన రకం, పాతవి, డబల్ పాలిష్ చేసినవి) 70 టన్నులు (ఒకేసారిగా సప్లయి)

ఐటం 2. మిరపకాయలు, (ఎండువి) చింతపండు 15-9-55 నుంచి 6 నెలలకు కాంట్రాక్టు

(గమనిక: పై రెండు ఐటములకు టెండర్లు విడివిడిగానే పంపాలి)

2. పచ్చిబియ్యానికి టెండర్లు:

(ఏ) ఈ రైలుమార్గంలో సౌకర్యంగల ఏ రైల్వేస్టేషన్ వద్దనైనా డెలివరీ యివ్వడానికి అంగీకరించే టెండర్లే పరిశీలించబడతాయి.

(బి) ఒక స్టేషన్ కంటె ఎక్కువగా స్టేషనులకు ఒకే టెండరుదారు సప్లయి చెయ్యడానికై టెండర్లు పంపుకోవచ్చు సప్లయి చెయ్యవలసిన బియ్యం రకాలు-కునుము, జనంగి, అక్కుళ్ళు, సిరుమణి, కృష్ణకాటుకలు, ఢిల్లీ భోగం వగైరాలలో ఏది సప్లయి చెయ్యబడేదీ టెండర్ లో తప్పక సూచించాలి.

(సి) పచ్చిబియ్యం అంగీకరింపబడిన సరకు విలువలో 75% వరకు డెలివరీ చేసిన తక్షణమే చెల్లించబడును

(3) టెండర్లు పంపగోరువారు తమ టెండరులను నిర్ణీత ఫారాలలోనే పంపాలి పచ్చిబియ్యం టెండరు ఫారం 1 కి ఖరీదు రు 2. మిరపకాయ, చింతపండుకు ఒక్కొక్క ఫారం ఖరీదు రు 5 టెండరు ఫారాలు ఈ దిగువ సంతకం చేసినవారి ఆఫీసునుంచి స్వయంగా డబ్బు చెల్లించిగాని, మనియార్డరు ద్వారా పంపిగాని పొందవచ్చు. టెండరు ఫారాల ఖరీదు చీఫ్ కాషియర్, సదరన్ రైల్వే, పార్కుటౌన్, మద్రాసు 3 కు చెల్లిస్తూ తాము దేనికై చెల్లించినదీ సూచించాలి. టెండరు ఫారాలను ట్రాన్స్ఫర్ చెయ్యడానికి వీలులేదు. వాటి వెల వాపసు చెయ్యబడదు

(4) టెండర్ ఫారాలు 26-8-55 మధ్యాహ్నం 3 గంటలకు పిమ్మట విక్రయించబడవు

(5) ధరావతు సొమ్ము, టెండర్లు పంపడానికి నిర్ణయించబడిన కడపటి తేదీ వగైరా వివరాలు యీ క్రింద సూచించబడినవి:

ఐటం నెం.	సరకు	ప్రతి టెండరుతోను చెల్లించవలసిన ధరావతు	చీఫ్ కాషియర్ కు ధరావతు మొత్తం పంపవలసిన కడపటి తేదీ (మధ్యాహ్నం 3 గం॥ లోగా)	టెండర్లు పంపడానికి తుది తేదీ (మధ్యాహ్నం 3 గం॥ లోగా)	టెండర్లు తెరిచే తేదీ
1	పచ్చిబియ్యం	టెండరు విలువ దగ్గరి రు 50 కి లెక్కిస్తూ టెండర్ విలువలో 2½ వంతులు	30-8-1955	2-9-1955	6-9-1955
2	మిర్చి, చింతపండు	రు. 200	30-8-1955	2-9-1955	6-9-1955

(6). టెండర్లు ఇన్కంటాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ను నిర్ణీత ఫారములోని ఒరిజినల్ తో జతపరిచి పంపాలి.

(7) సెక్యూరిటీ ధరావతులుగాని, యితర మొత్తాలుగాని రైల్వే అధికారులనుంచి లోగడ జరిగినప్పటి కాంట్రాక్టులకు సంబంధించినది రావలసివుండే అది ఏ పరిస్థితిలోను ఈ టెండరుల ధరావతు మొత్తానికి సరిపెట్టబడదు. టెండర్ ఫారం ఖరీదుగాని, ధరావతు మొత్తంగాని నేరుగా నగదు రూపంలోగాని మనియార్డరు ద్వారాగాని చీఫ్ కాషియర్ కు పంపాలి గాని ఈ ఆఫీసుకు పంపరాదు.

(8) తక్కువ మొత్తానికి పంపబడిన టెండరును గాని, ఏ యితర టెండరునైనాగాని అంగీకరించడానికి అధికారులు బాధ్యత వహించజాలరు. ఏదైనా టెండరును ఆమోదించడానికి గాని, నిరాకరించడానికి గాని గల కారణాలను తెలియజేసే బాధ్యత కూడా వీరికి లేదు.

(9) ఇంకా ఇతర వివరాలు, టెండర్ ఫారంలో సూచించబడిన షరతులు యీ క్రింద సంతకం చేసినవారినుంచి తెలుసుకోవచ్చును.

మద్రాసు-3 చీఫ్ కమర్షియల్,
12-8-1955 సూపరింటెండెంట్.

"విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సర్వతోముఖంగా వికసింపజెయ్యడమే సెకండరీ పాఠశాలల లక్ష్యం కావాలి"

రచన
శ్రీ కె. జి. సయ్యిదీన్

ఇదివరకూ మన దేశంలో సెకండరీ విద్యా విధానం, యూనివర్సిటీ లేదా కాలేజీ చదువుకు వచ్చేప్రాయమై, సావాసం సాంకేతిక ప్రయోజనాలకు సెగ్గా, సరిక్రొత్తే ఎన్నార్పుంగా, నిర్వహింబడుతూ వచ్చింది. విద్యార్థుల సర్వతో ప్రతిక ప్రచారం సేత్యపు వాలను సగిలించడంతో ఉపాధ్యాయుల పని సరిపోయేది. కొన్ని సామాజిక లక్ష్యాల కోసం, లేదా సాంకేతిక ప్రయోజనాల కోసం విద్యార్థిని సన్నద్ధం చేయడానికి రూపొందిన ఒక నిర్దిష్టమైన విద్యా బోధనా కార్యక్రమములోని ప్రత్యేక ఘట్టంగా సెకండరీ విద్యను పరిగణించడానికి తగిన అస్తిత్వం దానికి ఇటీవలి వరకు ఏర్పడ లేదు. 19 వ శతాబ్దంలో ఇండియాలో వ్యాపించిన ఇంగ్లీషు చదువు ముఖ్యంగా విద్యార్థులను గుమాస్తాలు గానూ ఇతర ఉద్యోగులు గానూ తర్ఫీదు చేయడానికి ఉద్దేశించబడింది. ఈ కారణంచేత, విద్యార్థుల మానసిక శక్తులనూ, సంఘజీవిగా అలవరచుకోవలసిన గుణగణాలనూ వ్యక్తిత్వాన్నీ తీర్చిదిద్దడానికంటే, పరీక్షలలో ఉత్తీర్ణులు కావడానికే ఎక్కువ ప్రాముఖ్యం యివ్వబడుతూ వచ్చింది. యీవిధంగా పరీక్షలలో, విద్యావిధానానికీ, ఉపాధ్యాయులబోధనాస్వాతంత్ర్యానికి నిగ్రహప్రాయంగా పరిణమించాయి.

సమగ్రమైన సంస్కరణ

గడచిన కొలది శతాబ్దాలలో విద్యావేత్తలు విద్యా విధానంలోని యీ లోటుపాట్లను గుర్తించారు. కాని యీ సమస్య బృహత్తరమై సులభ పరిష్కార సాధ్యమైంది కాకపోవడంచేతనూ, చిరకాలపు ఔదాసీన్య ప్రభావం వల్లనూ, సంస్కరణలను ఆశించినంత త్వరగా ప్రవేశ పెట్టడానికి సాధ్యం కాకపోయింది. అయితే సెకండరీ పాఠశాలలో విద్యార్థులసంఖ్య నానాటికీ పెరుగుతూ వచ్చింది. అందరికీ ప్రభుత్వంలో ఉద్యోగాలు దొరకటం అసంభవమైంది. విద్యార్థులఅభిరుచులనూ; సహజసిద్ధమైన వారి శక్తి సామర్థ్యాలనూ అభివృద్ధి చేసి ఇతర రకాల ఉద్యోగాలకు వారికి అర్హత కల్పించగలందులకై పాఠ్య ప్రణాళికను పూర్వం కన్నా సమగ్రంగా బహుళార్థ సాధకంగా రూపొందించడం ఉత్తరోత్తరా తప్పనిసరి అయింది.

ప్రాతిపదిక విద్య

విజ్ఞాన బోధతోపాటు విద్యార్థికి ప్రాథమిక దశలోనే వృత్తి నైపుణ్యం కూడా అలవరచాలనే బేసిక్ విద్యా ప్రచారోద్యమందేశంలో వ్యాపించడం కూడా, సెకండరీ విద్యా విధాన సంస్కరణకు ఎంతో దోహదకారి అయింది. సెకండరీ విద్యలో వృత్తి కౌశల్యానికీ, సాంకేతిక విషయాలకూ ఇంకా ఎక్కువ ప్రాధాన్యం యివ్వాలని యీ మతస్థులు పట్టుబడుతూ వచ్చారు. 1953లో ప్రచురించబడిన సెకండరీ విద్యావిధాన విచారణ సంఘంవారి నివేదికలోయీ సమస్య కూలంకషంగా చర్చించబడింది. సెకండరీ పాఠశాలలో ప్రణాళికను మరింత విస్తృతపరచి వృత్తి నైపుణ్య సంపాదనకు అనువుగా విద్యా విధానాన్ని రూపొందించాలని యీ నివేదికలో సూచించబడింది.

జాతీయోద్యమం దేశమంతటా వ్యాపించి స్వాతంత్ర్యం సిద్ధించడం, ప్రజాస్వామిక పద్ధతిలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి ప్రభుత్వం పూనుకోవడం దీనిలో సెకండరీ విద్యకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. సెకండరీ విద్యా విధానాన్ని కేవలం విజ్ఞాన బోధనకూ వృత్తి నైపుణ్యాల సాధనకూ పరిమితం చేయకుండా, ఒక సమగ్రమైన సామాజిక దృక్పథాన్ని కూడా విద్యార్థికి అలవడచేయడం, విద్యా విధానం లక్షణాలలో ఒకటిగాఏర్పడింది. గడచిన రెండు శతాబ్దులలో దేశంలో సంభవించిన పరిణామాల ఫలితంగా, సెకండరీ విద్యా విధానానికి సంబంధించిన వివిధ సమస్యలు కొంగ్రొత్తరూపం దాల్చాయి. ఈ అన్ని విషయాలను దృష్టిలో వుంచుకొని, మన మిప్పుడు సెకండరీ విద్యావిధానంయొక్క ఉత్కృష్ట లక్షణాలను, ప్రయోజనాలను నిర్ధారించుకోవలసి వుంటుంది.

దేశంలో "మధ్యస్థాయికి" చెందిన నాయకులను సృష్టించడం మాధ్యమిక విద్యావిధానం యొక్క ప్రత్యేకతల్లో ఒకటిగా ఉండాలని నా అభిప్రాయం. దేశం ఏదైనా ఇది యీ విధంగానే ఉండటం సహజం, ధర్మంకూడా. ఇండియా వంటి దేశంలో సెకండరీ విద్యావిధానాన్ని యీ లక్ష్యంతో నిర్వహించడం మరింత అవశ్యకం. భారతదేశంలో ఉద్భవించిన మహానాయకులు ప్రపంచంలోనిఏఇతరదేశాలనాయకులకూ తీసిపోకపోయినా విద్యా సౌకర్యాల అభావంవల్ల ఇండియాలో నిరక్షరాస్యుల సంఖ్య ఇతరదేశాలలోకన్నా అధికంగా వుంది. విద్యాధికులకు, సామాన్య ప్రజలకు మధ్య అంతరం అపారం. ఈ అంతరాన్ని తొలగించడమే ప్రధానలక్ష్యంగా గాంధిమహాత్ముడు జాతీయోద్యమాన్ని నిర్వహించారు. ఆయన యీ విషయంలో అపారంగా కృషిచేసివున్నా, మనం కొనసాగించవలసింది ఇంకా ఎంతోవుంది.

ప్రజాస్వామికవ్యవస్థలో, ఒకవంక ప్రజ్ఞావంతులైన నాయకులూ, మరోవంక కేవలం నిరక్షరాస్యులైనఅజ్ఞానప్రజానీకంపహకరించడంఒక్కొక్కప్పుడు ప్రమాదకరంగా పరిణమించవచ్చును. సామాన్యప్రజలుకూడా విద్యావంతులైతేనేతప్ప లేకపోతే రాజకీయంగా దేశం నియంతృత్వానికి గురి కావచ్చును. అందువల్ల స్థానికవర్గాలలో నాయకత్వం వహించగల "మధ్యస్థాయి" నాయకులను కూడాతగినంతమందిని దేశంలో తయారుచేయడం అవసరం. ప్రజాసామాన్యానికీ అగ్రనాయకులకూ అనుసంధాతలుగా వీరు వ్యవహరించాలి. స్థానిక నాయకులుగా వ్యవహరించడానికి తగినంత నైతిక స్థైర్యం, మానసికవికాసం సంపాదించి వీరు ప్రాంతీయ వుద్యమాలనూ, ప్రాజెక్టులనూ నిర్వహించే శక్తి సామర్థ్యాలు కల్గినవారై ఉండాలి. కొత్తగా స్వతంత్రమైన దేశాలలో ప్రజలు తమబాధ్యతఅంతా స్వాతంత్ర్యసముపార్జనతో తీరిపోయిందని, ముందుకర్తవ్యంయావత్తూ ఇకప్రభుత్వమే నిర్వహించాలనీ భావించి చేతులు ముడుచుకుకూర్చోవడం కద్దు. ఈవిధంగా అప్రయత్నంగానే స్వర్గం [illegible] అవుతుందని ఆశిస్తారు. ప్రజలను కార్యదీక్ష వంతులుగా చేసే బాధ్యతను, యీ మధ్యస్థాయి నాయకులు వహించాలి.

మహత్తర బాధ్యత

కాబట్టి సెకండరీ పాఠశాలలు విద్యాబోధనకే కాక విద్యార్థుల వ్యక్తిత్వాన్ని సర్వతోముఖంగా వికసింపచేయడానికికూడా కృషి చేయవలసి వుంటుంది; ఇది చెప్పడానికి సులభమేగాని దీనిని ఆచరణరీత్యా నిర్వహించడానికి మాత్రం భగీరథ ప్రయత్నం కావాలి.

ప్రపంచం సామాజికంగానూ, సాంకేతికంగానూ సమగ్రంగానూ పరిణతిచెందుతున్న ప్రస్తుత పరిస్థితులలో, ప్రతివ్యక్తీ యీపరిణామాలను గుర్తించి వాటికి తగ్గట్టుగా వ్యవహరించగల నైపుణ్యం సంపాదించాలి. లేకపోతే ఆట్టే వ్యక్తి, మహాప్రమాదకరమైన అజ్ఞానావస్థలో కొట్టుమిట్టాడవలసి వస్తుంది. నేటి వ్యక్తిగత అభిమాన అభినివేశాలకూ పాక్షిక దృక్పథాలకూ లొంగిపోకుండా విద్యావేత్తలు యీసమస్యను సమగ్రదృష్టితో విచారించి సవ్యంగా దీనిని పరిష్కరించవలసివుంటుంది. భారతదేశం ప్రజాస్వామిక పద్ధతిలో సామాజికన్యాయాన్ని సాధించడానికి పూనుకొన్న దనేవిషయం గుర్తించి, సెకండరీ విద్యావిధానానికి జాతీయజీవితంలో సముచితస్థానాన్ని కల్పించాలి.

అయితే ఇట్లా చేయడం రాజకీయ మత ప్రచారం చేసినట్లు కాదా? అని కొందరు ప్రశ్నించవచ్చును; నిజానికి ఇట్లాచేయడంలో కొంత ప్రమాదంకూడా లేకపోలేదు. అయితే గుడ్డిగా వర్తమానస్థితిగతులను పట్టుకొని పాకులాడేవారే అందరికంటే ఎక్కువగా ఎట్టిసంస్కరణ నైనను ప్రతిఘటించడం సహజం. కానీ పాఠశాలలో ఏ పరిస్థితుల్లోను వట్టి నిర్గంధకుసుమాలుగా నిర్లిప్తంగా ఉండడం అసంభవమని నా నిశ్చితాభిప్రాయం. పాఠశాలలో నిర్లిప్తత పేరుతో ప్రతీపదృక్పథం అవలంబించడంకంటె, మానవకారుణ్యం మానవ వికాసాల యెడ పక్షపాతంతో ముందుకు పురోగమించడమే శ్రేయస్కరం. వర్తమాన ప్రపంచానికే కాక భావికాల పరిస్థితులకుకూడా అనురూపంగా విద్యార్థుల స్వభావాన్నీ చారిత్రాన్నీ తీర్చిదిద్దడం పాఠశాలల ముఖ్యోద్దేశం అయివుండాలని నా అభిప్రాయం. నూతనప్రపంచాన్ని సృష్టించడం అంత సులభం కాకపోయినా నూతన ప్రపంచ స్వరూపం ఎలావుండేదీ ఊహించడం అంత కష్టం కాదనుకుంటాను.

అయితే మనం విద్యావిధానంలో ఏట్టి సంస్కరణలను ప్రవేశపెట్టాలి అనేది కొంతవరకు నైతికంగా మనం అవలంబించే ప్రమాణాలమీదనూ, విలువలమీదనూ ఆధారపడివుంటుందనేది స్పష్టం. ప్రపంచంలో యీనాడు ప్రచారసాధనాల ప్రాబల్యం బహుళంగా వ్యాప్తిస్తోంది. ప్రజలు వీటి ప్రాబల్యం చేత సమ్మోహితులై, ఆత్మస్థైర్యాన్ని స్వతంత్ర వివేచనాశక్తినీ కోల్పోతున్నారు. ఈవిధమైన ఆధునిక ప్రచార విధానాలకు విద్యార్థులు లొంగిపోకుండా చూడవలసిన బాధ్యతనుకూడా పాఠశాలాధికారులు వహించాలని కోరడంలో తప్పులేదనుకుంటాను.

ముఖ్య సమస్య

ఐహిక ఆధ్యాత్మిక ప్రయోజనాలమధ్య సమన్వయాన్ని సాధించడం ఎలాగు అనేది ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న అతిప్రధానమైన సమస్య. అమెరికా మొదలైన దేశాలలో భోగభాగ్యాలు మిక్కుటంఅవడంవల్ల, మానసికశాంతి సుఖాలకూ భోగభాగ్యాలకూగల సంబంధంఏమిటో, అది ఏపాటిదో వారు సరిగా అవగాహన చేసుకోలేకపోతున్నారు. అక్కడ స్థితి అలావుండగా, ఇండియావంటి దేశాలు దారిద్ర్యకూపంలో దిగబడివున్నాయి. ఒకవంక మానవుడు యంత్రానికి దాసుడైపోకుండా చూసుకుంటూ, మరోవంక సరిపడేవంత ధనధాన్య సమృద్ధిని మనం సాధించవలసివుంది. ఆధ్యాత్మికప్రయోజనాలకు, ఐహిక ప్రయోజనాలకు పరస్పర వైరుధ్యం ఉన్నదనే భావాన్ని విడనాడి ఐహికముకంటే ఆధ్యాత్మికం అధికమైనదనే సిద్ధాంతాన్ని ఆచరణరీత్యా పునఃప్రతిష్ఠించాలి. అయితే, ఐహికాన్ని నిర్లక్ష్యం చేయాలనీ, అది అప్రధానమనీ నా ఉద్దేశ్యం కాదు. భౌతికజగత్తుపై మనం సాధించే విజయం మానవుని ఆధ్యాత్మికసత్తాను అభివృద్ధిచేయడానికి దోహదకారి కావాలెగాని దానికి హానికరం కాకూడదన్నదే దీని సారాంశం. మానవుడు సర్వజగత్తును స్వాయత్తం చేసుకున్నా తన ఆత్మ వినష్టమైతే అప్పుడు ఆత్మైక్యంలోకాది సత్యంకూడా ఎందుకూ కొరగానిదే అవుతుంది సెకండరీ విద్యావిధాన సంస్కరణమును మనం యీవిధమైన దృక్పథంతో నిర్వహించవలసి వుంటుంద అభిప్రాయం.

(3 వ పేజీ తరువాయి)

ఆదర్శమైన శ్రమదాన మొనగిరి. రైతులకు వ్యవసాయ పనులకు తోడ్పడిరి. వయోజన విద్యావ్యాప్తికి, నిరక్షరాస్యత పోగొట్టుటకు రాత్రి పాఠశాలలు నిర్వహించిరి. పత్రికాపఠనము గావించిరి పురాణ శ్రవణము సలిపిరి. నాటక ప్రదర్శనములు చేసిరి బుర్రకథలు చెప్పి గ్రామస్థులలో నూతనోత్సాహము రేకెత్తించిరి. భారతసేవక సమాజమువారి యాజమాన్యమున యీ శిక్షణ శిబిరములు విద్యార్థులకు తీరికకాలములో నిర్వహింపబడుటచే గ్రామప్రజలకు విద్యార్థులకు సన్నిహిత సంబంధ మేర్పడినది. కాయకష్టపడుటలో విద్యార్థులు తమ పల్లెటూరి ప్రజలతో కలిసిమెలసి పనిచేయుట మూలమున శ్రమదాన విలువ ప్రజలకు విద్యార్థులకు బాగుగ తెలిసినది. ఇది దేశ పురోభివృద్ధికెంతయు శుభసూచకము, మార్గదర్శకము.

భారత సేవక సమాజం సభ్యులు లోగడ నాగపూర్ మహాసభలో తీర్మానం కావింపబడిన ప్రకారం అస్పృశ్యతా నివారణకు, త్రాగుడు మాన్పుటకు, ప్రజలలో అవినీతిని పోగొట్టుటకు, లంచగొండితనం రూపుమాపుటకు, వర్ణాంతర భోజనముల ఏర్పాటు ద్వారా సాంఘిక ఐకమత్యం కలుగజేయుటకు కృషి సలుపవలసివున్నది అప్పులు, అజ్ఞానం అనారోగ్యాలతో కృంగిపోవుచున్న ప్రజానీకమునకు సంవత్సరమ్మద్ధి కలుగజేయుట, వయోజన విజ్ఞానవ్యాప్తికి, ఆరోగ్య పురోభివృద్ధికి నిరంతరకృషి సలిపి ప్రజలు తినుటకు తిండి, కట్టుటకు బట్ట, నివసించుటకు ఇల్లు, నిర్వహించుటకు పని కల్పించి సాంఘికాభివృద్ధికి దోహద మిచ్చేసేవ మొనర్పవలసివున్నది. ఇది భారత సేవక సమాజం ఆదర్శం లక్ష్యం గమ్యస్థానం. ప్రజల ఆర్థిక నైతిక [illegible] పురోభివృద్ధి కలుగజేసి శ్రేయోరాజ్యస్థాపనకు సేవ సమాజ సభ్యులు అహరహం శ్రమదాన మొనర్పవలసివున్నది అప్పుడే దేశం సుభిక్షం [illegible] మలమై ఫలదాయకం కాగలదు. సర్వజన సుఖినోభవన్తు.

త్రివిధ రక్షణ శాఖల అభివృద్ధికి ఇండియా కృషి

స్వతంత్ర్య దినోత్సవంనాడు మన సాయుధ సైన్యాలు, ఇంతకు పూర్వంవలెనే నిరుడుకూడా దేశసేవలో నేమి, దౌర్భద్రతా సంరక్షణలో నేమి, రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠంగా రూపొందించడంలోనేమి తాము వహించిన పాత్రకూ, సాగించిన కృషికీ హృదయపూర్వకంగా సంతృప్తిచెందవచ్చును. ఒడుదుడుకులతో కూడిన ప్రస్తుత శాంతిపరిస్థితులలో మన త్రివిధ రక్షణ సైన్యాలు భారతజాతి భద్రతకు భంగం కలగకుండా విఘ్నదజాగరూకతతో మనను కాపాడుతున్నాయి.

సుమారొక శతాబ్దినుంచి అభివృద్ధిచెందుతూ వచ్చిన మన భూసైన్యశాఖ త్రివిధరక్షణశాఖలలోను పటిష్ఠమైనది కావడంచేత స్వతంత్ర భారత ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్ళలో ముఖ్యంగా నౌకాదళ, వైమానికదళాల అభివృద్ధికే అధిక ప్రాముఖ్యం ఇచ్చింది. మూడుశాఖలను ఒకదానితో ఒకటి తులతూగేట్లు సమానంగా అభివృద్ధిచేయాలన్న ఉద్దేశ్యంతో నౌకా, వైమానికశాఖ బలాన్నీ, సామర్థ్యాన్నీ పూర్వంకంటె అధికంగా పెంపొందించడానికి ప్రభుత్వం సర్వశక్తులా కృషిచేస్తోంది. దేశ విభజన ఫలితంగా మన భూసైన్యశాఖ బలగం ఎంతో తగ్గిపోయినప్పటికీ, రక్షణ బాధ్యతలు ఎన్నోరెట్లు పెరిగినప్పటికీ భూసైన్యాలు తమ పూర్వ చరిత్రకు, సంప్రదాయాలకు అనుగుణంగా తమ విధ్యుక్తధర్మాలను నిర్వహించడమేకాకుండా, అవి తమ పూర్వ చరిత్రకు కొత్తమెరుగులు దిద్దాయి. స్వాతంత్ర్యం సిద్ధించిననాటికే మన భూసైన్యం కొంతవరకు సుసజ్జీకృతమై సువ్యవస్థితమైన ఆధునిక సైన్యంగా పరిగణింపబడుతూ ఉండేది.

నిత్య నిరంతరమైన శిక్షణ

సాయుధసైన్యాలకు శిక్షణ ఇవ్వడం అంటే అది అవ్యవహితంగా సాగవలసిన ఒక నిత్య నిరంతరమైన కార్యక్రమం. సాయుధసైన్యాల సామర్థ్యాన్నీ పాటవాన్నీ నిలబెట్టడానికి శాంతికాలంలో కూడా విధివిరామం ఎరుగని కార్యదీక్ష, శిక్షణ అవసరం. భారతదేశానికి చెందినవైనా, మరే ఇతర దేశానికి చెందినవైనా సాయుధసైన్యాలు ఒక్క క్షణంకూడా సోమరిగా కాలం గడపలేవు. అలా గడపడానికి అవకాశం దొరకనే దొరకదు. దేశరక్షణకు ఆత్మార్పణచేసుకొన్నవారే సైనికులు.ఎప్పుడో రాగల ప్రమాదానికి ఈ క్షణంనుంచే రోజులు తరబడినా, ఏళ్ళు తరబడినా సన్నాహం చేసుకుంటూ ఎప్పటికప్పుడే సైనికులు సంసిద్ధమై ఉండాలి.

పాటవానికి, సామర్థ్యానికీ భంగం కలగకుండ రక్షణసైన్యాలక్రింద వ్యయాన్ని వీలైనంత తగ్గించడానికి ప్రభుత్వం కృషిచేస్తోంది. నిలవసామగ్రిని ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలు సవరించి గానీ, వేరే యితరపనులకుగానీ వీలైనంతవరకు వాడకంలోకి తేవడం, పెట్రోలుచమురు సప్లయివిభాగస్థి పునర్వ్యవస్థీకరించడం మొదలైనవి ఈవ్యయ [illegible] కార్యక్రమంలో ముఖ్యాంశాలు. ఈ కార్య [illegible] మొత్తం [illegible] నాలుగుకోట్లు [illegible].

భారతీయ నౌకాదళం

స్వాతంత్ర్యప్రాప్తినాటికి భారతీయ నౌకాదళం శైశవదశలోనే ఉన్నా, అది ఈ ఎనిమిది [illegible] క్రమంగా పెరుగుతూ వచ్చింది. "మైసూరు" [illegible] నౌకాదళంలోని శ్రేష్ఠమైన నౌకలతో పోల్చదగిందిగా ఉంటుంది.

క్రమంగా భారతీయ నౌకాదళంలోని ఇతర పాత నౌకలను కూడా తొలగించి, వాటిస్థానే ఆధునికమైన నౌకలను ప్రవేశపెట్టుతున్నారు. ప్రభుత్వంఇందుకు ఒక కార్యక్రమాన్ని తయారుచేసి, అంచెలమీద పని సాగిస్తోంది. కొద్ది సంవత్సరాలలోనే మరికొన్ని కొత్త నౌకలను ఇండియా సంపాదించ నున్నది. ఈ విషయంలో మనపరాధీనవ్యవస్థను క్రమంగా తొలగించుకొనే నిమిత్తం స్వదేశంలోనే నౌకానిర్మాణానికి తొలిప్రయత్నాలు ఆరంభమైనాయి. నౌకానిర్మాణ నిపుణులను, ప్రత్యేకమైన యంత్రసామగ్రిని సంపాదించి ఈ పనిని క్రమబద్ధంగా ప్రారంభించేయడానికి ఎంత లేదన్నా కొన్ని సంవత్సరాలు పడుతుంది. భారత ప్రభుత్వం ఇందుకు తొలిమెట్టుగా విశాఖపట్టణంలోని హిందుస్థాన్ నౌకానిర్మాణ యంత్రాగారం వారిని ఒక కోస్టు సర్వే నౌకను భారతీయ నౌకాదళానికి నిర్మించిపెట్టవలసిందిగా కోరారు.

నౌకాదళానికి ప్రత్యేకమైన మరమ్మతు సౌకర్యాల అభివృద్ధి కార్యక్రమం ఒకటి తయారుచేసి అప్రకారం పని సాగించబడుతోంది. లప్పుడే భూసైన్య శాఖ తాలూకు ఇంజనీర్లు నిర్మాణం ప్రారంభించారు. ఇకముందుసాగించే కార్యక్రమం ప్రకారం నౌకలు లంగర్లువేసుకోడానికి రెండు కొత్తఘట్టాలు, ఒక క్రూయిజరు నౌకలరేవు నిర్మింపబడతాయి. అభివృద్ధి కార్యక్రమంఅంతా పూర్తిఅయినతర్వాత ఏటా మన నౌకాదళానికి జరపవలసిన మరమ్మతు కార్యక్రమం అంతా స్వదేశంలోనే నిర్వహించుకోవచ్చును.

నౌకాదళానికి శిక్షణ

నౌకాదళానికిమనదేశంలోఉన్నన్నిశిక్షణసౌకర్యాలు ప్రాచ్యదేశాలలో మరెక్కడా లేవని చెప్పవచ్చును. మన దేశం ఈ విషయంలో స్వయంపోషకత్వాన్ని సాధించగలగడమేకాకుండా, కొంతవరకు ఇతర దేశాలకు కూడా సహాయపడగలుగుతున్నది.

ప్రతియేడూ భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు ప్రాచ్య, పశ్చిమఆసియా దేశాలకూ, మధ్యధరాప్రాంత దేశాలకూ యాత్రలుచేస్తూ ఉంటాయి. ఈయాత్రలవల్ల మనదేశపు పేరుప్రతిష్ఠలు ప్రపంచమంతటా ప్రచురితం అవడమేకాకుండా సిబ్బందికి ఆచరణరీత్యా ఎంతో అనుభవం కలుగుతుంది. అంతేకాక, భారతీయ నౌకాదళం అప్పుడప్పుడు ఇతరదేశాల ఆధునిక నౌకాదళాలతో కలిసి విన్యాసాలు జరుపుతూ ఉంటుంది. విమానవాహక నౌకలు, జలాంతర్గాములు మొదలైనవాటిమీద ఆధునిక పరికరాలతో యుద్ధం సాగించడం ఎలాగో నావికులకు ఈవిన్యాసాలలో పూర్తిగా నేర్పబడుతుం

వైమానిక దళం

ఆధునిక రక్షణ వ్యవస్థలో వైమానిక దళాన్ని ప్రధానాంగంగా పేర్కొనవచ్చును. 1947లో మనకు సంక్రమించిన బహుస్వల్పమైన వైమానిక బలాన్ని బలిష్ఠమైన ఆధునిక వైమానిక దళంగా రూపొందించడానికి ప్రభుత్వం అవిరళంగా కృషి చేస్తోంది. [illegible] విమానాల నిర్మాణం విషయంలో పాశ్చాత్య దేశాలతో ఇండియా పోటీకి దిగకపోయినా, దేశం యొక్క అవసరాలను గుర్తించి, వైమానిక దళాన్ని క్రమంగా సమగ్రంగా అభివృద్ధిచేయడం అవశ్యకం. మన వైమానిక దళంలో నేడు అధునాతనమైన జెట్ ఫైటర్ విమానాలు, వాంపైర్ జెట్లు, [illegible]

(మిగతా 9 వ పేజీలో)

మహదానందకరమైన ఈ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భాన మా ఖాతాదారు లందరకు మా మనఃపూర్వక శుభాకాంక్షలు
ఇమిటేషనులను జాగ్రతగా గమనించండి!!!
పౌనబారు నకిలీ నమూనాలకు మోసపోకండి
ఈ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కుకొరకై చూడండి
Davidoss & Co.
BANGALORE CITY
"BABY"

ప్రసిద్ధమైన మా "బేబీ" రంగు షర్టింగ్ లు ప్రతి గజమైన పై మార్కు వుంటుంది. పైన సూచించబడిన అసలైన 'బేబీ ట్రేడ్ మార్కు' రంగు షర్టింగులకే కావాలని పట్టు పట్టండి.
ప్రతి గజం గుడ్డపైన అంచుమీద "బేబీ"స్టాంపును చూసి మరీ కొనండి.
"బేబీ" రంగు నిలకడను, నిత్యోపయోగంలో చాలకాలం మన్నిక కలుగ చేస్తుంది.
"బేబీ" 25 సంవత్సరాలుగా ప్రసిద్ధి పొందింది. ఇప్పటికీ అత్యధిక ప్రజాదరణను అధికంగా పొందుతూ, "రిజిస్టర్" చెయ్యబడిన డిజైనులు, పెలిసిపోని రంగులు, ప్రశస్తమైన నేతలకు అది పొందిన ప్రజాదరణను చాటుతూ వుంది.
మద్రాసు, ఆంధ్ర రాష్ట్రాలలో అంతటా అందరు వ్యాపారుల వద్ద లభించ గలదు.
ఇతర వివరాలకు దయచేసి వ్రాయండి.
దేవిదాస్ అండ్ కో.,
చిక్ పేట్, పోస్ట్ బాక్స్ నెం. 558 బెంగుళూరు సిటి

పాత్రుడుగారి బాల సంజీవిని (Regd)
పిల్లల లివర్ అండ్ స్ప్లీన్ వ్యాధులను నివారించును
డాక్టరు పిళ్లా పాపయ్య పాత్రుడు & బ్రదర్సు
19, దక్షిణ మాడ వీధి, మైలాపూరు, మదరాసు 4
ఫోను నెం. 85254
(బ్రాంచి:—1, సారంగపాణి కోవిల, తూర్పు వీధి, కుంభకోణము
అన్ని మందుల షాపులలోను దొరకును.

ప్రశస్తమైన శ్రేష్ఠత!
మీ గదుల్లోని నేలపై తివాసీలు పరిచి, మీ జీవితప్రమాణమును అభివృద్ధి పరుచుకోవచ్చును. బిర్లా జనపనార తివాసీలవలె మరే తివాసీలు కూడా ఇంత ప్రజాదరణ పొందలేదు. ప్రశస్తమైన శ్రేష్ఠతతో ఇది ప్రత్యేకంగా ఆకర్షణీయమైన నమూనాల్లో అతి సున్నితమైన జనపనారతో తయారైనది. వీనిని మీ ఇండ్లయందు, ఆఫీసులందు, హోటళ్ళు, కాఫీలందు, యింకా అనేక విధమైన ఫ్లోరింగు పనులకు నమ్మకంగా వాడవచ్చును. ఇవి మన దేశంలో అశేషంగా వాడబడుచుండుటే గాకుండా నాణ్యమైన భారతీయ సరుకుగా విదేశాలకు భారీ ఎత్తున ఎగుమతి కాబడుచున్నవి.





ఏనుగుమార్కు
బిర్లాజ్యూట్ జమకానాలు
బిర్లాజ్యూట్ మాన్యుఫ్యాక్చరింగ్ కో., లిమిటెడ్,
8, రాయల్ ఎక్ఛేంజ్ ప్లేస్, కలకత్తా
డిస్ట్రిబ్యూటర్లు: మెస్సర్సు మాడరన్ ట్రేడ్ ప్రమోటర్సు గాంధీనగర్, విజయవాడ;సౌత్ ఇండియా
మెస్సర్సు మాడరన్ ట్రేడ్ ప్రమోటర్సు, 87, టంకసాల వీధి, మద్రాసు.
మెస్సర్సు కె. కె. కల్యాని అండ్ కో, 2, మాధవనగర్ ఎక్స్టెన్షన్, రేస్ కోర్స్ రోడ్, బెంగుళూరు





'అనాసిన్' నాలుగు మందులయొక్క శ్రేష్ఠమైన మిశ్రమము. అది నరములు మరియు కండరములకు తీవ్రమైన [illegible] జలుబు, నొప్పి, తలనొప్పి, [illegible], జ్వరము, పన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రముగా ఉపశమనము కలిగించును.

1. ఫినసెటిన్, అధిక శక్తి నొప్పి మరియు జ్వరనివారణ మందుల గుణాలకు ప్రఖ్యాతి గాంచినది, జ్వరాన్ని తగ్గించడంలో మిక్కిలి శక్తిగలది.
2. కెఫీన్, అలసటకు మరియు దిక్కుతోచని [illegible] తగిన ఔషధముగా నిరూపించబడినది.
3. క్వినైన్, తీవ్రమైన జలుబు నివారణకు జ్వర నివారణకు ఖ్యాతిచెందినది.
4. ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, తలనొప్పి, మరియు [illegible] పోగొట్టుటకు మిగుల ఉపయుక్తమైనది.

ఈ నాలుగు మందులు సరిగా వైద్యునియొక్క ఔషధయోగమువలె పనిచేయును 'అనాసిన్' గుండెకు హాని కలిగించదు లేక కడుపును అపకతవకగ చేయదు. నొప్పి, తలనొప్పి జలుబులు, పన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రంగా సురక్షితమైన మరియు గూడయైన విముక్తికొరకు ఎల్లప్పుడూ 'అనాసిన్'నే వాడండి.

లక్షలాది మందికి బాధావిముక్తిని కలిగించును

సర్దార్ పటేల్ - రాజాజీ జోహార్లు

(8 వ పేజీ తరువాయి)

యాలు చేయడం సాధ్యమేనని ప్రభుత్వ యంత్రాంగంలోని ఆ శాఖ నిర్వహించే కార్యకలాపాలతో సంబంధంవున్న ప్రజలు తెలుసుకోవాలి.

సత్వర నిర్ణయాలు చేయడమంటే కొందర పాటు నిర్ణయాలని అర్థంకాదు ఏ విషయాన్ని గురించైనా నాని మంచి చెడ్డలనుగురించి తర్జన భర్జన చేయకుండా, సరైన సలహా లను పొందకుండా చేసే నిర్ణయాలనీ కాదు. పరిపాలనా నిర్వాహకుడు ప్రవీణులైన తన సలహాదారుల యిచ్చే సలహాలన్నింటిలో ఏది ఉత్తమ మైనదో నిర్ణయించే శక్తి కలవాడై వుండాలి. సలహాదారులు చెప్పే విషయాలను త్వరగా గ్రహించే ప్రతిభగల వాడై వుండాలి. తాను ఒక నిర్ణయం చేయ బోయే ముందు ఆ విషయానికి సంబంధించిన అందరి అభిప్రాయాలను, ఆనుభవాలను ఆయన పరిశీలించాలి. సాకల్యంగా చర్చించి ఒక నిర్ణయం చేసిన తర్వాత అది తిరుగులేనిదని అందరూ గ్రహించాలి ఇంకా, ఆ నిర్ణయాన్ని అమలు జరిపేవారు తమ విధి నిర్వహణలో దేనికీ భయపడనవసరం లేదనీ, ఏవి తెప్పిదాల ఎంత ఒత్తిడి చేసినా లొంగి కుండా తమపై వారు తమకు పూర్తి మద్దతు ఇవ్వగలరనీ విశ్వాసం కలిగివుండాలి. ప్రజా స్వామిక విశ్వాసంలో ఏ ప్రభుత్వ శాఖలో నైనా పరిపాలన సమర్థవంతంగాను, విజయ వంతంగాను సాగాలంటే యీ విషయం చాల ముఖ్యం.

నిర్ణయాలు త్వరత్వరగా జరగాలి. పూర్వా పరాలన్నింటినీ సాకల్యంగా చర్చించి నిర యాలు చేయాలనే మాట నిజమే కాని, ముందెప్పుడో అప్పుడు ఏ శాస్త్రీక కిర ణంవంటివో ఆమాంతం మనమీద ప్రసరించి మన మేధాశక్తిని పెంపొందిస్తామని వేచి [illegible]డటం మాత్రం కూడదు. ఒక విషయాన్ని గురించి యదమిత్థమైన నిర్ణయం చేయడానికి [illegible]లేవీ కారణాలు వాయిదా వేయడం మంచిది [illegible]

ప్రపంచ వ్యవహారాలు తరచుగా అనేక సమస్యలతో ముడిపడివున్నందున, ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు చేసిన ప్రత్యేక నిర్ణయంపైన సరైన నిర్ణయమని అనడానికి వీలులేదు అనలు ఏమీ నిర్ణయం చేయలేని వారికంటే ఏదో ఒక కటుదిటమైన నిర్ణయం చేయడమే సమంజసం. ఆ నిర్ణయం వల్లనే ప్రజల మనోభావాలు వాతావరణం పూర్తిగా మారిపోతూంటుందనే విషయాన్ని మనం మరచిపోకూడదు. ఏదైనా ఒక పరిశం చేకూరింగంటే అందుకు దోహదకాములైన కారణాలు అనేకం. ప్రపంచంలో ప్రతిపనికి అయిదు కారణాలుంటాయని భగవద్గీత 18 వ అధ్యాయం 14 వ శ్లోకంలో ఉంది. అందులో ఐదవదానిని దైవం అన్నారు ఇతర ప్రా మన ఊహాను అందని అజ్ఞాత విషయాలన్ని దైవిక కారణం అన్నదానిలో కృతమై వున్నాయి. కొన్నికొన్ని పనులకు కార్యకారణ సంబంధాలను ముందుగా వూహించి నిర్ణ యించడం కష్టం. కాని ప్రజల దృఢనిర్ణ యమూ తదనంతరపరిణామాలు ఇందుకు ఒక కారణమై వుంటాయనడానికి సందేహం అక్కరలేదు. ఏదైనా ఒక నిర్ణయం మొదట్లో సక్రమమైనదిగా కన్పించకపోయినా పరి సరాల ప్రభావంవల్ల, ప్రజల మనోభావాలకు అందువల్ల కలిగే మార్పులవల్ల ఒక్కొక్క సారి అది అత్యంత సముచితమైన నిర్ణయమే అవుతూవుంటుంది

సరిఅయిన నిర్ణయాలను సకాలంలో చేయడం చాలా అవసరం. తనకు నివేదించ బడిన విషయకాలంలో ముఖ్యమైన అంశా లేమిటో వివేచించి చూసి, త్వరలో తగిన నిర్ణయాలను చేయడమేకాకుండా ఆ నిర్ణయా లను సకాలంలో అమలుజరుగగలిగినవాడే సరి యైన పరిపాలనా నిర్వాహకుడు.

వివేచనాశక్తి, ఊహాశక్తి బహుశా సహజ సిద్ధంగా లభించే గుణాలేగాని తెచ్చి పెట్టు కుంటే వచ్చేవికావు అనుభవం యీ గుణాలకు కొంతవరకు ప్రోదిచేస్తుందనే మాట నిజం కొందరికి ఇటీగుణాలు స్వయంగా లేక పోయినా, ఇటిగుణాలున్న వ్యక్తులను సులు వుగా పనిపెట్టగలరు ముఖ్యపదవులలో వుండే పరిపాలనా నిర్వాహకులు. ఇతరులలో ఇటీ గుణాలున్నందుకు యీర్ష్యాళువులు కాకూడదు తాను చెప్పినదానికల్లా అవునని తలలూచే వారినీ, స్తోత్ర పాఠకుల్నీ అభిమానించేవారై వుండకూడదు.

చేయవలసిన పని ఎంతగా ఎంత క్లిష్ట మైంది అయినా, తనకు ఇష్టం లేకపోయినా కర్తవ్య నిర్వహణలో సిబ్బందికి తాను అండగా ఉంటాననే నమ్మకం వారికి కలుగ జేయాలి ఆ విధంగా నమ్మకం కలుగజేసిన అధికారి తన సిబ్బంది భక్తి విశ్వా సాలను చూరగొనగలుగుతాడు. సిబ్బంది కలిసి మెలిసి ఉంటూ, ప్రతి విషయ లోనూ తాను న్యాయంగానూ, ఏటువదలగామా వ్యవహరిస్తా ననే నమ్మకం, వారికి కలుగజేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ ఉద్యోగానికి తావు యివ్వ కూడదు. ఉద్యోగానికి లోనయే అధికారివి సమర్థులైన వ్యక్తులంతా పరిత్యజించడం సహజం, తన ఆగ్రహావేశాలకు తట్టుకొనే అసమర్థులు మాత్రమే తనను అంటిపెట్టు కొనివుంటారు. అంటే ఇందువల్ల రెండు విధాల నష్టం వుంది. ఒకటి. సమర్థులు తనను వదలిపోవడం; రెండు, స్తోత్రపాఠకులు— అనర్హులు అయినవారు తనను ఉపజీవులుగా అంటి పెట్టుకొని వుండడం, ఇతరుల గుణ గణాలను అనతి కాలంలో అంచనా వేసుకో గల శక్తి పరిపాలనా నిర్వాహకులైన వారికి ఉండడం ఆత్యవసరం. అట్టి శక్తి లేనప్పుడు అది ఉన్నవారి సలహాలను శిరసావహించడం ఉత్తమం.

ప్రధానమైన నిర్ణయం ఏదైనా అమలు జరపవలసివచ్చినప్పుడు, ఆ నిర్ణయం ఏ సత్ప్రయోజనం కోసం చేయబడిందో తన సిబ్బందీ అంతా గ్రహించేటట్లు నచ్చ చెప్పాలి అట్లా చెయ్యడం సమాజంయొక్క శ్రేయస్సు కోసమేనన్న భావం వారిలో కలుగజెయ్యాలి ఇందుకు సంబంధించిన పీఠికథ ఒకటి యీ సందర్భంలో ఉదాహరిస్తాను గిండీ రాజ భవనం వద్ద ఎవరో పనివాళ్లు రాళ్లు చెక్కు తుంటే, ఆదారే పోతున్న ఒక బాటసారి ఒక కార్మికుణ్ణి పిలిచి దేనికి ఇది ఆ. తా అని అడిగాడట. అందుకు ఆ పనివాడు "రాళ్ల చెక్కుతున్నాను, కనిపించటం లేదా ?" అని జవాబు యిచ్చాడట. దాపిమీద ఆ బాటసారి మరో కార్మికుణ్ణి అదే ప్రశ్న అడిగాడు "అయ్యా పొటకూటి కోసం పనిచేస్తున్నాను." అని సమాధానం ఇచ్చాడు. అదే ప్రశ్న మరో కార్మికుణ్ణి పిలిచి అడిగితే బుద్ధ విగ్ర హాన్ని చెక్కుతున్నాను అన్నాడట కాని నాలుగవ కార్మికుడు గాంధీ మండపం పేరిట పవిత్రమైన ప్రార్థనా మందిరాన్ని నిర్మిస్తున్నా మని జవాబిచ్చాడట. ఈ నాలుగో కార్మికునికి తాను చేసే పనిలో ఎట్ల ఆసక్తి, ఏ విధమైన భావం కలిగాయో, అదే విధమైన భావాన్ని తాము చేసే ప్రతి పనిలోనూ సిబ్బందికి అది కారులు కలుగజేయాలి.

నూరేళ్ళక్రింద బ్రిటన్‌లో ఉద్యోగులు అః నీతివరులు, అసమర్థులుగా ఉండేవారు. కాని ఇప్పుడు వారి చారిత్రమేమి, శక్తి సామర్థ్యా లేమి అత్యున్నత ప్రమాణాన్ని అందు కొన్నాయి. మన దేశంలోకూడా ఇట్టి ఆదర్శ ప్రాయులైన ఉద్యోగులను సమీకరించుకోవ డం సాధ్యమే. కానైతే ప్రజాస్వామ్య ధావి నాలూ, వర్గ రాజకీయులూ అభ్యుదయానికి, విస్తృత పాతదృష్టికి ప్రతి బంధకాలుగా పరిణ మించకుండా చూసుకోవాలి పార్లమెంటు యొక్క, శాసనసభలయొక్క అధికారాన్ని కొంచె పరచకూడని మాట నిజమే అయినా, ఉద్యోగాలకు అభ్యర్థులను నిర్ణయించే విష యంలోనూ ప్రొమోషన్లు మొదలైన విషయా లలో రాజకీయ ములాల లేదా ప్రత్యేక వర్గాల ప్రాబల్యంవాటివి బాధించకుండాజాగ్రత్తపడాలి. పత్యాగ్రహోద్యమ ప్రాబల్యంలోకినపరిపాలనా నిర్వాహకులు త్వరలో సమర్థులుగా రూపొం దాలని ఆశించవచ్చును కాని పరిణామం అగి నంత త్వరితంగా కొనసాగటంలేదు, నరికదా పరిపాలనా నిర్వాహకులే రాజకీయ వేత్తలుగా పరిణమించడం జరుగుతోంది; ఇది హర్షించ దగిన మార్పు కాదు,

నేను యీ సందర్భంలో చెప్పవలసిన అనేక విషయాలు చెప్పలేదు; ఇక చెప్పిన విషయాలంటారా? ఇతరులు పూర్వం చర్విత చర్వణంగాచెప్పినవే. ఎందుకంటే ఈ సమస్య బహుపురాతనమైనది. ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు.

నేను చెప్పిన ఈ విషయాలు యంత్రా లకూ పరిపాలనా నిర్వాహకులకే కాక, అసది కార సంస్థలలోని వారికి కూడా అన్వ యిస్తాయి. కాంగ్రెసు చేసిన తీర్మానాన్ని బట్టి పెద్దపెద్ద వ్యాపార సంస్థలు ఇంక దేశంలో ఉండవని భావించనవసరం లేదు; అట్టి సంస్థలు ఇకమీద కూడా ఉండవలసే ఉంటుంది. యుద్ధ కాలంలో లాగా లాభాలు సంపాదించడానికి వీలులేకపోయినా ఆయేటి కామేదు వస్తువులు పెంచుతున్నా, వ్యాపార సంస్థలు యింకా అభి వృద్ధి కావడానికి అవకాశాలూ, ఆకర్షణలూ అనేక ఉన్నాయి. దేశంలో శక్తి సామర్థ్యాలు ఉన్నంతవరకు దీనికి అవకాశం ఉంటుంది. మానవ ప్రవృత్తి ఒక విలక్షణమైంది స్వార్థ దృష్టి. స్వలాభం దానిని అపరిమితంగా ప్రలోభపెడతాయి కాని అంతిమంగా మాన వుడు అంతరాత్మకు అధీనుడై ఉండక తప్పదు ఉదార హృదయులుఇట్టి ప్రలోభాలకు అతీతులై, తప్పని విధిగా అంతః ప్రవృత్తి చేత ప్రేరితులై, సత్కార్యాలు నిర్వహిస్తూ ఉండడం అనివార్యం. సరియైన పరిపాలన అనేది ప్రభుత్వ పరిపాలనలో ఎంత అవశ్య కమో ప్రైవేటు వ్యాపార సంస్థలలో కూడా అంతే అవశ్యకం.

చరిత్రం లేనిదే తక్కినవన్నీ వివున యోగమే అవుతాయి. ప్రతి జీవికి వెలుతురు అవసరమైనట్లే. ప్రధాన కార్యదర్శి మొదలుకొని కింది తరగతి ఉద్యోగి వరకు అందరికి ఇది అవసరమన్నది తేటతెల్లం; కాని ఈ విషయాన్నే మనం తరుచుగా విస్మ రిస్తూ ఉంటాము.

ఏ మహాపీయుని సంస్మరణార్థం ఈ వార్షికోపన్యాసాలు ఏర్పాటు చేయబడ్డాయో, ఎవరి మరణం వల్ల దేశానికి ఆయన అమూ ల్యమైన సేవా సహాయాలు అకాలంలో లోపించవలసిన దుర్గతి ప్రాప్తించిందో. ఆ మహాపురుషునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

(ఆలిండియా రేడియో ఏర్పాటు చేసిన స్వర్గీయ సర్దార్ వల్లభభాయ్‌పటేల్ సంస్మృతి ప్రసంగాలను పాయంత్రం శ్రీ చక్రవర్తి రాజ గోపాలాచారిగారు ప్రారంభిస్తూ "సర్దార్ పటేల్—సుపరిపాలనాదకుడు" అనే విష యాన్ని గురించి ప్రసంగించారు. అదే ఈ వ్యాసం—ఎడిటర్)

జాతీయ వికాస కేంద్రాలద్వారా రైతులకు నూతన విజ్ఞానం

చేతితో పట్టుకొన్న వాలిపోయిన ఒక వరిమొక్క ఆకులవంక తదేకంగా వంగిచూస్తూ, మునలి రైతు లాలూ "ప్స్" అంటూ అర్థం కాని అయోమయావస్థలో ఏదో ఆలోచిస్తున్నట్లు కొంతసేపు నిలబడి పోయాడు. వారలు గమ్మి, తేజోహీనమైన అతని నేత్రాలలో అతని ప్రశ్న ర్థానికి జవాబు తోచిన సూచనలేమీ కన్పించలేదు. కాని కొంత సేపటికి మృదువుగా బోసి నవ్వు నవ్వుతూ, వరిమొక్క ఆకులను ఆప్యాయంగా నిమురుతూ "అవును! నీ స్నేహితుడు చెప్పింది నిజమే అయి ఉండాలి! రోజులు మారాయి!" అని పూర్వ స్మృతులను నెమరు వేసుకుంటూ తనలో తాను లీనమై పోయాడు. ఆ ఊరికి గ్రామాభివృద్ధి కార్యకర్తగా కొత్తగా వచ్చిన ఉత్సాహవంతుడైన ఒక యువకుని వంక భావ స్ఫూర్తితో ఆదరంగా చూశాడు.

అవును, రోజులు మారాయి. కాలక్రమేణా, భారత దేశంలో వ్యవసాయం కూడా ఒక సుస్థిర మైన వృత్తిగా రూపు రేఖలు తీర్చి దిద్దు కుంది. స్వతంత్ర భారత దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు నిర్ణీత కార్య క్రమానుసారం దేశాభి వృద్ధిని సాధించడానికి పూనుకోడంతో, వ్యవ సాయంలో ఒక మహత్తరమైన పరిణామం వచ్చింది. నిన్న మొన్నటి వరకు మన దేశంలో ఈ కృషి ఫలాఫలాలు కేవలం దైవాధీనంగానే ఉండేవి. తెలివితేటలు అవసరం లేని మోటు పద్ధతులలో దక్కినంతే దక్కును అన్న సిద్ధాంతంతో, వ్యవ సాయం ఇంతవరకు నిర్వహించబడుతూ వచ్చింది. పొలం దున్నటం, విత్తులు నాటడం, నాటు ఎరువు ఏ కొంతో పొలంలో వెదజల్లడం, దీంతో తన పని పూర్తి అయినట్టే రైతు భావించేవాడు. ఇంకా అతను చేసే పని అంటూ ఏదైనా ఉంటే, అది కేవలం ఊహాగానం, ఆశా నిరాశల మధ్య ఉయ్యాలలూగటం, దేవుణ్ణి ప్రార్థించటం, ఇది తప్ప వేరే ఏమీ ఉండేది కాదు. విధి లిఖితాన్ని మార్చడం సాధ్యం కాదనే అంధ విశ్వాసంతో రైతాంగం ఇలా అనాదినుంచీ అనదలుగా జీవితం గడుపుతూ వచ్చారు.

కానీ స్థితిగతులు ఇప్పుడు ఎంతో మారినై. వ్యవసాయ వృత్తిని ఒడుదుడుకులతో కూడిన దుస్సాహసచర్యగా భావించే రోజులు పోయినై. ప్రభుత్వ పరిశోధనా కార్యక్రమాల ఫలితంగా, అనుభవంతో కూడిన విజ్ఞాన సారసర్వస్వం దేశం నలుమూలల వ్యాపించి, భూదేవిని దోహదవతిగా చేసి, వ్యవసాయాన్ని లాభకరమైన వృత్తిగా రూపొం దించింది. తాతగారి కాలంలో అందుబాటులో లేని విజ్ఞానం ఎంతో, ఈ నాడు అతని మనమడికి అడిగిందే తడువుగా కరతలామలకం అవుతోంది. "రేడియో ఐసోటోపు"ల ద్వారా వ్యవ సాయాభివృద్ధి సాధించవచ్చునని, పూర్వం లాలూ తాత కాలంలో ఎవరైనా, కలలోనైనా ఊహించి ఉన్నారా? మొక్కలలో జీర్ణశక్తి లోపానికి కారణా లేమిటో పరిశోధించడానికి భారతీయవ్యవసాయ పరి శోధనాలయంలో రేడియో ఐసోటోపులు ఈ నాడు విరివిగా ఉపయోగించబడుతున్నాయి.

ఒక అర్ధ శతాబ్ది క్రిందట మనవారు భూసార పరీక్షలంటే ఏమిటో కూడా ఎరగరు. అలాంటిది ఇప్పుడు యీ పరీక్షలూ, తణికీలూ, వ్యవసాయాభి వృద్ధి కార్యక్రమంలో ఒక ప్రధాన భాగంగా పరిణమించాయి.భూసారం స్థలాన్నిబట్టి మారుతూ ఉంటుంది. కొన్ని భూములలో ఫాస్పేటు, మరి కొన్నిటిలో పొటాషు లేదా ట్రేస్ ఎలిమెంట్సు ఇంచుమించు అన్ని రకాల భూములలోను నత్రజని లోపిస్తూ ఉంటుంది. దేశంలో కొంత కాలంగా సాగిస్తున్న భూసార పరీక్షలవల్ల, అప్పుడే కొన్ని ప్రాంతాలలోని భూసారం యొక్క స్వరూప స్వభావాలు సమగ్రంగా నిర్ధరించబడ్డాయి.

ఈ పరీక్షలనుగురించి అనవసరంగా ఇంత అవస్థ పడటం దేనికని లాలూ తాత ప్రశ్నించ వచ్చును. తాతగారి ప్రశ్నకు మనుమడు యిచ్చే సమాధానం ఏమిటంటే, పంట బాగా పండటానికి ఏ నేలలో ఏ రకాల ఎరువులు వేయాలీ అనేది యీ పరిశోధనలవల్ల నిర్ణయించవచ్చును. లేకపోతే ఎరు వుల క్రింద ఖర్చు వృథా వ్యయమే అవుతుంది.

ప్రస్తుత శతాబ్దిలో ఇంచు మించు ద్వితీయ పాదం సమాప్తం అయ్యేవరకూ, కూడా, ఫాస్పేట్లు ఎలా ఉపయోగించాలో ఎవరికీ సరిగా తెలియలేదు. నేలమీపైన ఫాస్పేట్లు చల్లితే ప్రయోజనం ఏమీ కనుపించేది కాదు. శాస్త్రజ్ఞులు జరిపిన పరి శోధనల ఫలితంగా, తుదకు తేలిందేమిటంటే, ఈ ఫాస్పేట్లు ముఖ్యంగా వేళ్లు పెరటానికి దోహదం చేస్తాయి అని; నేల లోతుగా దున్ని విత్తనాలతో పాటు ఫాస్పేట్లను కూడా కొంత లోతున చల్లాలి అని. ఎరువులను ఎలా చల్లాలి అనే విష యానికి యీ నాడు యిదివర కెన్నడూ లేని ప్రత్యేక ప్రాముఖ్యం ఏర్పడింది.

రసాయనిక ఎరువులలోనూ, నాటు ఎరువుల లోనూ కూడా ఈ నాడు అనేక కొత్త రకాలు ఒరుపులోరాయి. [illegible] మురుగూ కూడా [illegible] గించబడుతోంది. పాతవాల్ని వాస్తవంతో దున్ను తూంటే గడ్డ పైపైన ఎరుగుతూందే కాని క్రిందు లోతుకు దిగదు.భూమిని సరిగా దున్నటం మీదనే పంట ఆధారపడి యుంటుంది. ఆధునిక యంత్రా లతో నేలను అధికంగా దున్నవచ్చును. అట్లాగే యితర వ్యవసాయ పరికరాలలో కూడా అనేక మార్పులు వచ్చాయి. నూర్పిడి యంత్రాలతో కుప్ప నూర్పిడి పని కూడా యిప్పుడు ఎంతో సునా యాసంగా సాగించుకోవచ్చును.

పూర్వకాలంలో విత్తులువెదజల్లడమేకాని వర సగా వాటిని ఎడం ఎడంగా నాటడం అనే పద్ధతిని ఎరుగరు. ఈ కొత్త పద్ధతి ఎంతో ఉపయోగ కరమైందని అనుభవంమీద కనిపెట్టి రైతులు అంతా యిప్పుడు దానినే అవలంబిస్తున్నారు.

పొలం సరిగా దున్ని విత్తనాలను ఎడం ఎడంగా వరసగా నాటినా, విత్తిన విత్తులు గనక సరియైనవి కాకపోతే, ప్రయోజనం శూన్యం.రైతులు పూర్వం తాము నిలవ ఉంచుకున్న విత్త నాలే తప్ప ప్రత్యేకంగా సృష్టించిన మేలిరకం విత్త నాలు అనేవి ఎరుగనే ఎరుగరు. ప్రభుత్వ పరిశోధ నాలయాలలో జరుగుతున్న పరిశోధనలు ప్రయో గాల ఫలితంగా, తెగుళ్లను తట్టుకునిఇబ్బడి ముబ్బ డిగా పండే అనేక కొత్తరకాల విత్తనాలు ఈ నాడు దేశంలో కొల్లలుగా సృష్టించబడుతున్నాయి.

30 ఏళ్ల క్రితం గొట్టపు బావుల కింద పొలాలు సాగుచేయడం సాధ్యమని ఎవరైనా చెబితే, ఏదో విచిత్రమైన కల్పనా కథగా తోచేది. మొదలో యీ రకం వ్యవసాయం ప్రభుత్వ యాజమాన్యం క్రిందనే ప్రారంభమైనా, ఆ పద్ధతిని యిప్పుడు క్రమంగా అనేక ప్రాంతాలలో రైతాంగం కూడా స్వయంగా అవలంబిస్తున్నారు.

పైరు పెరుగుతూంటే, తెగుళ్లు, మిడుతల దండ్లు వంటి ఈతి బాధలు రాకుండా చూసుకో వడం అవసరం. యిప్పుడు ప్రభుత్వం యాజ మాన్యాన పైర్లను రక్షించడానికి వ్యవసాయాభి వృద్ధి శాఖలో ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేయబడింది. ఏటా దేశంలో పండే ఆహార ధాన్యా లలో నూటికి 20 వంతులు యీ తెగుళ్లవల్ల ఇతర ఈతిబాధలవల్ల నాశనమైపోతోంది. దేశంలో అర్ధ శతాబ్దిగా సాగిస్తున్న వ్యవసాయ పరిశోధనలు యిప్పుడిప్పుడే రైతుకు యీ విషయంలో ప్రయోజనకరంగా పరిణమిస్తు న్నాయి. కలుపును చంపడానికి కొన్ని రకాల ఔష ధాలను కనిపెట్టడం, మిడుతల దండ్లపై విమాన దాడులు సాగించడంవల్ల యీ బాధ యిప్పుడు క్రమంగా నివృత్తి అవుతోంది. పాతి కేళ్ల క్రితం ఇట్టి అభివృద్ధి సాధ్యమని అనేక మందికి తెలియదు.

వర్షపాతం అనిశ్చితంగా ఉండే మెట్టప్రాంతా లలో జొన్నలు పండించడానికి, ఒక కొత్తరకం మెరక వ్యవసాయం దేశంలో ప్రవేశపెట్టబడింది. ఈ వ్యవసాయవిధానం పాశ్చాత్యదేశాలనుంచి దిగు మతిచేసి, స్వదేశ స్థితిగతులకు అనుగుణంగా మార్పు చేయబడింది. మెట్టప్రాంతాలలోని రైతులు ఇప్పుడు ఇదివరకంతగా వరుణదేవుని కరుణాకటాక్షంమీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఇదేవిధంగా పర్వత పార్శ్వాలలో భూసారం కొట్టుకొనిపోకుండా రక్షింపడానికి అంచెలంచెలుగా కట్లుపోయడం పద్ధతికూడా ప్రవేశపెట్టబడింది.

ఇంతా కష్టపడి పంట పుష్కలంగా పండించిన తర్వాత దానిని సరిగా నిలవచేసుకోలేకపోతే, పడినశ్రమ మట్టిపాలైపోతుంది. ధాన్యాన్ని జాగ్ర త్తగా నిల్వచేసి సరసమైన ధరకు దానిని అమ్ముకొనే సౌకర్యాలుకూడా ఏర్పాటు చేయాలి. సహకారో ద్యమంవల్ల ప్రభుత్వసహాయంవల్ల రైతుకు ఇట్టి సౌర్యాలు ఇప్పుడు అనేకంగా లభిస్తున్నాయి. నాణ్యా న్నిబట్టి ఫలసాయాన్ని రకాలవారీగా విభజించి సరసమైనధరలు రైతుకు లభింపచేయడానికి కృషి జరుగుతోంది. పళ్లూ కూరగాయలూ చాలకాలం చెడిపోకుండా నిల్వ ఉంచే పద్ధతులు అనేకం ఇటీవల కనిపెట్టబడ్డాయి. దీంతో అటు రైతుకు లాభంకలగడమేకాకుండా ఇటు ఒక కొత్త పరిశ్రమనుకూడా అభివృద్ధిపరచినట్లయింది.

వ్యవసాయాభివృద్ధి కార్యక్రమంలో ప్రధా నాంగమైన పశుపోషణశాఖకూడా ఇటీవల ఎంతో అభివృద్ధి చెందింది. వాక్సీన్లు మొదలైనవి చాలా కాలం నిలవఉంచే పద్ధతులు కనిపెట్టడం కృత్రిమ గర్భోత్పత్తి విధానం, ఎకుజాతి అభివృద్ధికి ఎంతో [illegible] [illegible] కూడా ఇటీవల ఎంతో అభివృద్ధి చెందింది. దేశం [illegible]

(ముగతా 12వ పేజీలో)

సాయుధబలాలు

(8 వ పేజీ తరువాయి)

కంటే స్వదేశంలో మనం నెలకొల్పే రక్షణ పరిశ్ర మలమీద ఎక్కువగా ఆధారపడివుంటాయి. మన విమాన పరిశ్రమను పెంపొందించే ఉద్దేశంతో విదేశీ కంపెనీలతో ప్రభుత్వం రాయబారాలు జరుపు తోంది. ఈ రాయబారాలు త్వరలోనే పూర్తి కానున్నాయి. హెచ్‌టి 2 ట్రైనరు విమానాన్ని ఇండియా తనకు తానై తయారుచేయడం యీ సందర్భంలో ముఖ్యంగా గమనించదగిన విషయం. హిందూస్థాన్ విమానాల ఫ్యాక్టరీలో వాంపైర్ జెట్ విమానాలు కూడా నిర్మించబడుతున్నాయి. కొత్తకొత్తరకాల విమానాలు ఎక్కడెక్కడ తయారు అవుతున్నదీ జాగ్రత గా కనిపెట్టి తెలు సుకుంటూ, అవసరమైనవాటిని ప్రభుత్వం దిగు మతి చేయిస్తున్నది.

విమానాలకు అవసరమైన మరమ్మతులు చేయడానికి ఒక విమాన సంరక్షణ విభాగం కూడా ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం కాన్పూరులో ఉంది. వైమానిక సిబ్బంది శిక్షణ కూడా ఆధునిక విధానాలను అనుసరించి సమ ర్థంగా నిర్వహించబడుతున్నది. మన విమాన చోదకులూ, సిబ్బందీ ప్రపంచంలోని ఏ దేశం వారికీ తీసిపోరని పేరు సంపాదించారు.

యుద్ధ సామగ్రి ఉత్పత్తి

యుద్ధసామగ్రిని వీలైనంతవరకు స్వదేశం లోనే ఉత్పత్తిచేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం అందుకుగల అవకాశాలను కూలంకషంగా పరిశీలించింది. 17000 రకాల సామగ్రిని స్వదే శంలో ఉత్పత్తిచేయవచ్చునని నిపుణులు సిఫార్సు చేశారు. ఆప్రకారం మన దేశంలోని యుద్ధసామగ్రి కార్ఖానాలు, ఆ జాబితాలోని అనేక రకాల సామ గ్రిని అప్పుడే ఉత్పత్తిచేయడం ప్రారంభించాయి. విదేశాలనుంచి ఏటా ఏ ఏ రకాల యుద్ధసామగ్రిని ఎంతెంత దిగుమతి చేయాలీ అనే విషయం అంతి మంగా నిర్ణయించడానికి ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీలో యుద్ధ సామగ్రి ఫ్యాక్టరీల డైరెక్టరు జనరలు, సర్వీసు, రక్షణశాఖల ప్రతినిధులు మొదలైనవారు కొందరు సభ్యులుగా నియమించబడ్డారు. ఈ కమిటీ ఏ ఏ రకాల సామగ్రిని స్వదేశంలో ఉత్పత్తి చేయవచ్చుననే విషయమై కూడా ప్రభుత్వానికి సలహా ఇస్తూవుంటుంది.

ఆధునిక విధానాలు

దేశంలో ఆనేక ఇతర రకాల రక్షణ పరిశ్రమలు కూడా అభివృద్ధి చేయబడుతున్నాయి. 1953వ సంవత్సర ప్రారంభంలో అంబర్నాథ్‌లో మెషీన్ టూల్‌ప్రోటొటైపు ఫ్యాక్టరీ ఒకటి నెలకొల్ప బడింది. మందుగుండు సామాను తయారీకి, రేడియో ఎలక్ట్రానిక్‌పరికరాల తయా రీకి రెండు ఫ్యాక్టరీలు నెలకొల్ప బడుతున్నాయి. పిటెల్లో భారత్ ఎలక్ట్రానిక్సులిమిటెడ్ అనేపేరుతో నిర్మించబడుతున్న ఫ్యాక్టరీ 1955లో పని ప్రారంభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన అనేక రకాల వైర్లెస్ పరికరాలు, రాడార్ యంత్రసామగ్రి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయబడతాయి. ముఖ్యమైన అనేక యితర రకాల సామగ్రిని స్వదేశంలో ఉత్పత్తిచేసే విషయమై వివిధపక్షాలతో రాయబారాలు జరుపుతున్నారు. పాతకాలపు సామగ్రి పరికరాలస్థానే, ఆధునిక సామ గ్రిని యంత్రసామగ్రిని తెప్పించి ఆర్డినెన్సు ఫ్యాక్ట రీలను తగు విధంగా అభివృద్ధి చేశారు.

సాయుధసైన్యాలకు ఉపాంగం

దేశ రక్షణ బాధ్యతను ప్రధానంగా సాయుధ సైన్యాలే నిర్వహించవలసివున్నా, జాతియొక్క శక్తిసామర్థ్యాలు అంతిమంగా ప్రజలయొక్క ఆత్మ విశ్వాసంమీదనూ, క్రమశిక్షణమీదనూ ఆధార పడి వుంటాయి. ప్రజలలో స్వయంసహాయ శక్తిని, క్రమశిక్షణను అలవడచేయడానికి అనేక పథకాలు ప్రారంభించబడ్డాయి. జాతీయసైనిక విద్యార్థిదళ శిక్షణ కార్యక్రమం యీ పథకాలలోకెల్లా అగ్ర గణ్యమైనది. ఈ కార్యక్రమం మనదేశపు యువకు లను బాగా ఆకర్షించింది. ఈ పథకంకింద యీ సంవత్సరాంతంలోగా మొత్తం 1,20,000 మందికిపైగావిద్యార్థులు శిక్షణపొందినవారౌతారు.

జాతీయ సైనిక విద్యార్థిదళంలోని బాలికల విభాగంలో 1954లో 700మంది ఉండేవారు; ఇప్పుడు యీ శాఖ అంగబలం 6వేలకు పెరిగింది. జాతీయ సైనిక విద్యార్థిదళానికి తోడుగా సహాయ సైనిక విద్యార్థిదళం కూడా ఒకటి ప్రారంభించ బడింది. దీనిలో 5 లక్షలమంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇక ప్రాంతీయసైన్యంద్వారా ఆయా ప్రాంతాలలోని వయోజనులకు, వారి వృత్తులకు భంగం లేకుండా తీరిక సమయాలలో దేశ రక్షణ కార్యక్రమంలో శిక్షణ ఇవ్వబడుతుంది. ఆచరణలో సాయుధసైన్యాలకు యీ ప్రాంతీయసైన్యం పెద్ద ప్రోవుగా నిలుస్తుం దన డానికి సందేహంలేదు.

ఇటీవలనే ప్రారంభించబడిన జాతీయ స్వచ్ఛంద సైన్యం ద్వారా స్వచ్ఛందసేవకులకు ప్రాథమిక సైనిక శిక్షణ ఇవ్వబడుతున్నది. ఏటా దేశ మంతటా, 200శిబిరాలు ఏర్పాటుచేసి, 1 లక్ష మంది ప్రజలకు యీ విధంగా శిక్షణ సౌకర్యాలు కల్పిస్తున్నారు. [illegible] ఈ సంవత్సరాంతంలో 36 జాతీయ స్వచ్ఛంద సైనిక శిబిరాలు ఇటీవలనే ప్రారంభించబడ్డాయి.

Macfarlane's
VALA PAINTS
ప్రతి పనికీ
ఒక వాలా పెయింటు వున్నది
వాలా కాంతివంతమైనది

AGENTS & SECRETARIES FOR SOUTH INDIA
SOUTH INDIA CORPORATION (AGENCIES) LTD.
2, ARMENIAN STREET
PHONE: 4911 (4 LINES) MADRAS-1. GRAMS 'GOODWILL'

స్వతంత్ర రోజున మా అభిమానికులు అందరికి అభివందనములు
★ ప్రతి నవనవ డిజైనులలోను
★ ఆధునిక మైన భార్డరులో
★ మెరుస్తున్న రంగులలోవున్న
స్యాన్‌మార్కు చీరలను
ప్రతివారు కోరి కొంటున్నారు
అవి
చేనేత బట్ట గాక
పక్కా రంగు గలది గనుక
M Dhamodara Chetty & Bros,
Oppanakara St,
Koimbatore.


Canara SPRINGS
దక్షిణ ఇండియాకు (కొచ్చిమిాదైన)
పూరా వినియోగపరులు.
కెనరా స్ప్రింగులు
టి. వి. సుందరం అయ్యంగార్ అండ్ సన్స్ లిమిటెడ్
మధురై అండ్ బ్రాంచీలు :
సుందరం మోటార్స్ లిమిటెడ్
మద్రాసు-6
మద్రాసు ఆటో సర్వీస్ లిమిటెడ్
మద్రాస్ అండ్ బెంగుళూరు
CW LTD.
ది కెనరా వర్క్‌షాప్స్ లిమిటెడ్.
మంగుళూరు-3.

దేశానికి సేవ...
దేశ స్వాతంత్ర్య వార్షికోత్సవం జరుపుకొంటున్న శుభసమయంలో, సంస్థ సంస్థాపనకు ప్రతి పౌరుడు యిప్పటికి సాధించిన విజయాలను జ్ఞప్తిచేసుకొనడమే గాక, ఇంకా కొత్త కృషిని కూడా చెయ్యడం అవసర మనే సంగతిని మనం గుర్తు పెట్టుకోవాలి.
1954 లో ఇతోధికంగా ఆదరించి, దేశానికి మరి కొంత సేవ చెయ్యడానికి తోడ్పడినందుకు "ఎంపైర్" ప్రజలకు కృతజ్ఞత కలిగి వున్నది.
పూర్వ సహకారానికి వాగ్దానం చేస్తూ 'ఎంపైర్' స్వాతంత్ర్యం సిద్ధించిన తొమ్మిదవ సంవత్సరంలో దేశానికి మరింతగా సేవ చెయ్యడానికి మరొకతూరి అర్పణం కావించుకొంటున్నది.
ది
ఎంపైర్ ఆఫ్ ఇండియా
లైఫ్ అస్యూరెన్సు కో లిమిటెడ్.,
స్థాపితము: 1897.
హెడ్ ఆఫీసు: ఎంపైర్ హౌస్
డి. నారోజీ రోడ్, బొంబాయి—1
ఇండియా అంతటా బ్రాంచీలు కలవు
EI/T — MEDIAAD

టవర్ బ్రాండ్
తీగె సామగ్రికి
(కొయ్య మేకులు, గేటు గొళ్లెములు, బెజ్జములు, ఓడ గొలుసులు)
* * *
ఉత్పత్తిదారులు :
సదరన్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్.,
2, ఆర్మీనియన్ స్ట్రీట్
మద్రాసు-1.
టెలిఫోన్: 4911 (4 లైన్లు) తంతి: "INDSCREW"
* * *
మా ఏజెంట్లతో సంప్రదించండి
ది మద్రాస్ సర్కిల్ పైప్ డీలర్స్ అసోసియేషన్ లిమిటెడ్.,
"గోగినేని బిల్డింగ్స్" రంగయ్యాప్పారావు వీధి, విజయవాడ-1
"దండూ బిల్డింగ్స్" 1, రాష్ట్రపతి రోడ్, సికింద్రాబాద్ — దక్కన్

జమ్మివారి
లివర్‌క్యూర్
బిడ్డల లివర్ & స్ప్లీన్ వ్యాధులకు

క్రమం తప్పకుండ నెలసరి మకాములు.
రోగుల సౌకర్యార్థం, ప్రతినెల ఆయా తేదీలలో దిగువచోట్ల మా డాక్టరు మకాంచేయును. దిగువ తెలిపిన వేళల ప్రకారం ఆయనను సంప్రదింపవచ్చును.
సంప్రదింపు వేళలు: ఉ. 9 నుండి 11 వరకు సా. 3 గం. నుండి 5 గం. వరకు

స్థలము.	తేది.	అడ్రెసు.
మచిలీపట్టణం	16 (ఉదయం)	ఆనంద ఫార్మసీ, కెమిస్టులు, మెయిన్‌రోడ్డు.
ఏలూరు	18 (ఉదయం)	రాధాకృష్ణ మెడికల్ స్టోర్సు.
రాజమండ్రి	19 (ఉదయం)	ఈశ్వరదాస్ అండ్ కో, మెయిన్ రోడ్డు.
కాకినాడ	20 (ఉదయం)	వి. ఎల్. మూర్తి అండ్ సన్, కెమిస్టులు అండ్ డ్రగ్గిస్టులు, మార్కెటు రోడ్డు.
విశాఖపట్టణం	21 (ఉదయం)	వైజాగ్ మెడికల్ స్టోర్సు, మెయిన్‌రోడ్డు.
భీమవరం	22 (ఉదయం)	ప్రసాద్ ఎన్ అండ్ కో, కెమిస్టులు, డ్రగ్గిస్టులు.

జమ్మి వెంకట రమణయ్య అండ్ సన్సు
హెడ్డాఫీసు: మద్రాసు-4
బ్రాంచీలు:
గవర్నరుపేట, విజయవాడ. ఓరుగంటివారి వీధి, విజయనగరం.

SUNDAY LOKASATTA
Marathi Weekly Newspaper with the LARGEST NET SALES
Consistently up!
Consistently upwards is the keynote of Lokasatta Circulation. Each and every month in 1954 showed an increase over the corresponding month of 1953.


BUT NO INCREASE IN ADVERTISING RATES
The Contract Rate of Rs.10/ per col. inch works out at 2 As. 2 Ps. per 1,000 copies
Inquiries to:
THE ADVERTISEMENT MANAGER
SUNDAY LOKASATTA
POST BOX 867 G P O BOMBAY

రేడియో

(ఆగస్టు 16, మంగళవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా), 7-15 మద్రాస్ బి వలె; 7-30 మద్రాస్ వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు – హిందీపాఠం, మన శరీరము: అంతర్జ్వలనం–ప్రసంగం, 1-0 మద్రాస్ ఎ వలె; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాస్ బి వలె; 2-15 ఉన్నతపాఠశాల విద్యార్థులకు – సర్వ సాహిత్యము: కథలు–ప్రసంగం: ఎస్. వెంకటరావు; సన్నిహితరాగములు: ఖమాస్ – ప్రసంగం. శ్రీశకాల దినచర్య; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు – ప్రఖ్యాత భారతీయ మంత్రులు: బట్టి– ప్రసంగం. బృందగానము; గ్రామ పంచాయతీలు ఎన్నికలోజ – ప్రసంగం; సాయంత్రం 5-30 రంప సుభద్రమ్మ (గా); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం–తనలోతాను: వాక్చిత్రం–శిలస్నాతం రుక్మిణీనాథశాస్త్రి; విశేషాలేమిటి? వ్యవసాయగోష్ఠి; ప్రకటనలు,ధరలు,వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం–పురాణకాలక్షేపం: 7-30 (స్థా. రి). 7-45 అసియా మహోదయం: జాతివర్ణన–ప్రసంగం: కె. గోపాలకృష్ణయ్య; 8-0 పొద్దలవాడ సుబ్బయ్య (వ), డి. రామమోహనరావు (వు); 9-0 (ఆం. వా); 9-15 ప్రసంగం (ఆం); 9-30 అద్దేపల్లి చిన్నవీరాస్వామి (వా); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 నేటి కార్యక్రమముల వివరణ; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఆర్. పీలుకుట్టై; 8-0 (ఆం. వా): మధ్యాహ్నం 1-0 మహిళామండలి – వచన రామాయణం – రచన: శ్రీనిక్షానశిరోమణి; సంఘసంక్షేమము: శిశువిహారాలు–ప్రసంగం; మంగళం; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30(రి); సాయంత్రం 5-30 లక్ష్మీసుందరం (పి); 6-0 (ఆం. వా) – స్థానిక ప్రకటనలు, వాతావరణం. వాణిజ్యవార్తలు (ఆం); 6-25 కె. ఎస్. వేదనాయకి; 7-30 (స్థా. రి); 9-0 (ఆం.వా);

1955 ఆగస్టు 15, సోమవారం

మన్మథనామ సంవత్సర

శ్రావణ బహుళ ద్వాదశి

ద్వాదశి ఉ॥ 7-21 గంటలవరకు

త్రయోదశి తె॥ 4-14 గంటలవరకు

పునర్వసు రా॥ 2-20 గంటలవరకు

వర్జ్యం: ప॥ 3-5 నుంచి 4-35 గంటలవరకు

9-15 హిందీపాఠం; 9-30 ఎస్. విశ్వనాథన్; 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా)–వాతావరణ సూచన; 7-15 (స్థా. రి); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (స్థా. రి), 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసుడు (పా); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్థా. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 9-30 లలితగీతం (తిరుచ్చినుండి రిలే); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 గాత్రసంగీతం: 7-45 జైనుల్ అబేదీన్ (గీ.ఘ); 8-0 (ఆం.హిం.వా); 8-30 తసద్దక్ హుసేన్ (ఖ); 8-45 జైనుల్ అబేదీన్ (ఘ); మధ్యాహ్నం 12-30 (రి); 1-0 (రి); 1-50 (తె. వా); 3-0 పాఠశాలలకు (హిం. ఉ); సాయంత్రం 5-30 తసద్దక్ హుసేన్ (ఖ); 5-45 జైనుల్ అబేదీన్ (ఘ. గీ); 6-30 (స్థా. రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ–జానపద గీతాలు: కె. కుమారస్వామి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ–భూదానోద్యమము: పట్వాల నిష్పుట, భూముల పంపకము; ప్రగతినివేదిక; విశేషాలు; 8-0 ప్రస్తుత విశేషము–వి. ఆర్. కె. పరమహంస; 8-15 శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 8-20 (రి); 8-30 గాత్రసంగీతం; 9-0 (ఆం. ఉ. వా); 9-30 శహర్ హో నేతక్; నాటిక (ఉ) నజీర్ మహమ్మద్‌ఖాన్; 10-0 తసద్దక్ హుసేన్ (ఖ); 10-30 ప్రసార సమాప్తి.

చైనానుంచి రఘువీర్ ఆగమనం

8 టన్నుల చారిత్రక గ్రంథాలలో

బొంబాయి, ఆగస్టు 12—పార్లమెంటు సభ్యుడు, నాగపూర్‌లోని భారతీయ సంస్కృతి ఎకాడమీ డైరెక్టర్ అయిన డాక్టర్ రఘువీర్ మూడు మాసాలు చైనాలో పర్యటించి హాంగ్‌కాంగ్ నుంచి విమానంలో నేడు ఇక్కడికి వచ్చారు.

ప్రొఫెసర్ రఘువీర్ చైనానుంచి 8 టన్నుల చారిత్రక వ్రాతాలను తీసికొని వచ్చారు. వీటితో ఇండియా, చైనాలమధ్య సంస్కృతీ సంబంధాలకు సంబంధించిన 80 కొనవాలు, 100 మంగోలియన్ చిత్రాలు, శిలా ప్రతిమలు వున్నవి.

తను తీసికొని వచ్చిన వాటిలో ప్రాచీన టర్కిష్ భాషలో వున్న బౌద్ధమత గ్రంథాలు కలవని, ఇవి చాలా ముఖ్యమైనవని, ఇలాంటివి వున్నట్లు ఇంతవరకు ఇండియాలో తెలియనే తెలియదని అన్నారు.

కాంగ్రెస్ ఎలెక్షన్ ఆఫీసర్ల సమావేశం

ఆగస్టు 16 వ తేదీని

విజయవాడ, ఆగస్టు 12—కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించిన జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ల సమావేశం ఈ నెల 16 వ తేదీని విజయవాడలో జరుగుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ కాను బ్రహ్మానందరెడ్డిగారు తెలియ జేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికలను గురించిన విషయాలు సమావేశంలో చర్చింప బడగలవట

కర్నూలు, ఆగస్టు 13—ఆంధ్రగవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారిని నేడు రాజభవన్‌లో ముఖ్యమంత్రి శ్రీ బి గోపాలరెడ్డి, ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావు, శ్రీ ఆర్. ప్రసాద్, వ్యాయశాఖ కార్యదర్శి శ్రీ బి. సి. హెచ్. నారాయణమూర్తిగార్లు కలుసుకున్నారు

ఆంధ్ర అక్కౌంటెంట్ జనరల్ శ్రీ ఏ కె. ముఖర్జీగారు రాజభవన్‌లో గవర్నర్‌ను కలుసుకున్నారు.

సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు

50 వేల గ్రామాలకు విస్తరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 13—ద్వితీయ ప్రణాళికా కాలంలోగా మరో ఐదువేల సంస్థలకు కేంద్ర సాంఘిక సంక్షేమ సమాజంవారి సహాయ కార్యక్రమం విస్తరింప చేయబడుతుందనీ, అప్పటికి మొత్తం 50 వేల గ్రామాలు సాంఘిక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల క్రింద సహాయం పొంద గలవనీ కేంద్ర సాంఘిక సంక్షేమ సమాజం అధ్యక్షురాలు శ్రీమతి దుర్గాబాయ్ దేశముఖ్ నిన్న రాత్రి ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ కేంద్రంలో ప్రసంగిస్తూ వెల్లడించారు

శ్రీమతి దుర్గాబాయ్ దేశముఖ్ యింకా ఇలా అన్నారు:—

ప్లానింగు కమిషన్ సిఫార్సును అనుసరించి భారత ప్రభుత్వం కేంద్ర సాంఘిక సంక్షేమ సమాజాన్ని నెలకొల్పి యిప్పటికి సరిగా రెండేళ్ళయింది. ఈ రెండేళ్ళలో ఈ సమాజం సాంఘిక సంక్షేమాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో మూడు రకాల కార్యకలాపాలను సాగించింది. అవి వరుసగా, ఒకటి—సాంఘిక సౌకర్యాలను సమాజ సంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి స్వచ్ఛందంగా చేస్తున్న కృషిని ప్రోత్సహించి, అంతంగానూ, ఇతర విధాలుగానూ సహాయపడటం, రెండు—ముఖ్యంగా గ్రామాలలోని స్త్రీ శిశువుల యోగక్షేమాలను సంరక్షించే నిమిత్తం గ్రామ శ్రేయోభివృద్ధి ప్రాజెక్టులను దేశం అంతటా ప్రారంభించడం,మూడు-గ్రామాలలో ప్రసూతి వైద్యసౌకర్యాలు, శిశు సంక్షేమ సౌకర్యాలు మొదలైనవి ఏర్పాటు చేసి, స్త్రీ శిశు యోగక్షేమాలను సంరక్షించే నిమిత్తం గ్రామస్థాయి కార్యకర్తలకూ, ఆరోగ్యసంరక్షణ సిబ్బందికీ తర్ఫీదు చేయడానికి ఒక కార్యక్రమం ప్రారంభించబడింది.

"దిక్కులేని అనాథలను సంరక్షించడం, మాతాశిశుసంక్షేమాభివృద్ధికిలో నైన కార్యకలాపాలను స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న 2 వేల సంస్థలకు యీ రెండేళ్లలో కేంద్ర సాంఘిక సంక్షేమ సమాజంవారు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. సాంఘిక సంక్షేమ సంరక్షణ బాధ్యతను నిర్వహించడంలో ప్రభుత్వంతో పాటు సమాజంకూడా పాల్గొనాలనీ, యీ ఉభయుల పరస్పర సహకారంవల్లనే యీ సమస్య సంతృప్తికరంగా పరిష్కారం కాగలదనీ అంతా అంగీకరించే విషయమే. కాగా, స్వచ్ఛంద సంస్థలకు చేసిన యీ ధన సహాయం దుర్వినియోగంకాకుండా చూడడానికి సంక్షేమ సమాజంవారు తగిన ఏర్పాట్లు చేశారు.

"ప్రస్తుతం 225సంక్షేమ విస్తరణ పథకాలు దేశంలో అమలు జరుగుతున్నవి. సుమారు 5 వేల గ్రామాలకు యీ పథకాలు ఉపయోగపడుతున్నాయి, ప్రథమ పంచవర్ష ప్రణాళిక పూర్తి అయేలోగా మరో 100 పథకాలు ప్రారంభించబడతాయి

రాష్ట్ర సంక్షేమ సలహా సంఘాలు అనేక ముఖ్యమైన బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. గ్రామ ప్రాంతాలలో సంక్షేమ విస్తరణ ప్రాజెక్టుల నిర్వహణ గ్రామ సేవికల శిక్షణ, కార్యక్రమాల నిర్వహణ, ఏ ఏ స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలనే విషయమై సలహాలు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర సాంఘిక సంక్షేమ సమాజానికి మధ్య అనుసంధాతలుగా వ్యవహరించడం, ఇత్యాది విధిబాధ్యతలనేకం యీ సంఘాలు నిర్వహిస్తున్నాయి. 2 వేల మంది సాంఘిక సంక్షేమ కార్యకర్తలతో కూడిన దేశవ్యాప్తమైన వ్యవస్థ ఒకటి ఏడాదినుంచి యీ సంక్షేమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కేంద్ర సాంఘిక సంక్షేమ సమాజంవారి కార్యకలాపాలను వివరించే కరపత్రాలనేకం ప్రచురించబడ్డాయి. ఇంగ్లీషులో "సాంఘిక సంక్షేమం" అనే మాసపత్రిక ప్రచురించబడుతోంది. హిందీలోనూ, అనేక ప్రాంతీయ భాషలలోనూ కూడా త్వరలోనే పత్రికలు వెలువరించబడతాయి. కొన్ని డాక్యుమెంటరీ చిత్రాలు కూడా తయారుచేయబడుతున్నాయి.

"ద్వితీయ ప్రణాళిక కింద మరో 5 వేల స్వచ్ఛంద సంస్థలకు సహాయకార్యక్రమాన్ని విస్తరింపజేయాలనీ, దేశ మంతటా, మరో 1,030 గ్రామ సంక్షేమాభివృద్ధి ప్రాజెక్టులను నెలకొల్పాలనీ సంకల్పించ బడింది అంటే 1961 వ సంవత్సరంనాటికి దేశంలో మొత్తం సుమారు 50 వేల గ్రామాలకు సాంఘిక సంక్షేమ కార్యకలాపాలు విస్తరింపజేయబడతాయన్న మాట. కొత్త కార్యక్రమాల క్రింద పట్టణ ప్రాంతాలలో కూడ అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. దిక్కులేని వృద్ధులకూ, వికలాంగులకూ, పిల్లలకూ, కారాగార శిక్షలు, ఇతరవిధాల శిక్షలు పొంది బైటికి వచ్చిన పిల్లలకూ కార్మిక, స్త్రీల శిశువులకూ యీ పథకాల క్రింద ప్రత్యేక సౌకర్యాలనేకం ఏర్పాటుచేయబడతాయి.

సాంఘిక సంక్షేమ కార్యకలాపాలను సమగ్రంగా నిర్వహించగలందులకై చట్టరీత్యా కూడా ఎంతో కృషి జరుగవలసి వుంది.

"పట్టణ ప్రాంతాలలో కుటుంబ సంక్షేమాభివృద్ధి నిమిత్తం ఒక పథకం ప్రారంభించబడింది. సుమారు 500 క్రింది తరగతి కుటుంబాలకు చెందిన స్త్రీలకు నిప్పుపెట్టెలు తయారు చేయడంలో శిక్షణయిచ్చి పని కల్పించే నిమిత్తం న్యూఢిల్లీలో ఒక నిప్పుపెట్టెల ఫ్యాక్టరీ నెలకొల్పబడింది విజయవాడ, పూనా, హైదరాబాద్‌లలో కూడా ఇటి ఫ్యాక్టరీలను నెలకొల్పే విషయమై దర్యాప్తులు జరుగుతున్నాయి వచ్చే అయిదేళ్ళలో ఆయా పథకాల నిర్వహణకు రావలసిన 8,000 మంది గ్రామ సేవికలను తర్ఫీదుచేసే బాధ్యత, కస్తూర్బా గాంధీ జాతీయ స్మారకనిధి వారికి అప్పగించబడింది 1,600 మంది మంత్రసానులను, 6,000 మంది దాదులను తర్ఫీదు చేయడానికి ఆరోగ్యశాఖవారు ఒక పథకం రూపొందిస్తున్నారు. ఇంతవరకు నిర్వహించిన కృషికి క్రమబద్ధంచేసి సరియైన ప్రాతిపదికపై సమన్వయపరచి అభివృద్ధి పరచడానికి కూడా ఒక పథకం తయారుచేయబడింది

ఈ రెండేళ్ళలో సాధించిన అభివృద్ధిని బట్టి చూస్తే ముందు యీ సంస్థ యింకా జయప్రదంగా తన విధి బాధ్యతలను నిర్వహించగలదని విశ్వాసం కలుగుతున్నది ప్లానింగు కమిషన్‌వారు, భారత ప్రభుత్వమూ, విద్యాశాఖ మొదలైన ఇతర శాఖలు ఈ కృషిలో కేంద్ర సాంఘిక సంక్షేమ సమాజానికి తగు విధంగా తోడ్పడుతున్నందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. దేశంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందు ఇతోధికంగా సహకరించగలవని ఆశిస్తున్నాను.

"ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద సాంఘిక సంక్షేమ కార్యకలాపాలు బహుముఖాలుగా విస్తరించి, శ్రేయోరాజ్య లక్ష్యసిద్ధికి మరింత దోహదం చేయగలదని విశ్వసిస్తున్నాను."

విద్యార్థులపై కాల్పులలో మరి యిద్దరి దుర్మరణం

విశ్వవిద్యాలయ ప్రాంతంలో 144 వ సెక్షన్ అమలు: కళాశాలల మూసివేత

బీహార్‌లోని పెక్కు నగరాలలో విద్యార్థుల సమ్మె

పాట్నా, ఆగస్టు 14—

పాట్నా నగరం నడిబొడ్డులోని మెయిన్ రోడ్డులో నిన్న రోజల్లా అప్పుడప్పుడు గుమిగూడిన అల్లరి మూకను జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జి, బాష్ప వాయు ప్రయోగం, కాల్పులు జరిపినదాని ఫలితంగా ఆరుగురు మరణించారు. 18 మందికి గాయాలు తగిలాయి.

గురువారంనాడు బీహార్ నేషనల్ కాలేజి విద్యార్థులకు, స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సువారికి జరిగిన సంఘర్షణ నిన్న విపరీతంగా పరిణమించింది పోలీసులు క్షతవిహతులను పంజాబ్ నేషనల్ బ్యాంకి ఆవరణంలోనే పెట్టి అక్కడే మకాం చేశారనే వదంతులు వ్యాపించడంవల్ల జనం రెచ్చిపోయి పైన పేర్కొన్న విపరీత పరిణామం ఏర్పడింది.

నిన్నటి అల్లర్లలో విద్యార్థులు వెనక్కు వెళ్ళారని, సంఘ విద్రోహులు ముందుకు వచ్చారని పోలీసులు అంటున్నారు ఈ అల్లరి మూక పోలీసులపై దాడి చేసి, బ్యాంకిని దాడి చేయడానికి ప్రయత్నించడం వల్ల తాము లాఠీ చార్జి, కాల్పులు చేయవలసివచ్చిందని పోలీసులు అన్నారు.

నిన్నటి కాల్పులలో నలుగురు మరణించినట్లు పాఠకులకు విదితమే. తర్వాత మరి యిద్దరు మరణించారు. మొత్తం ఆరుగురు

విద్యార్థులకు ఆర్థికమంత్రి హామీ

బీహార్ ఆర్థికశాఖామంత్రి డాక్టర్ అనుగ్రహనారాయణ్ సిన్హా నిన్న మెడికల్ కాలేజి హాస్టల్‌లో విద్యార్థులను కలుసుకుని, పోలీసు కాల్పులను గురించి న్యాయవిచారణ జరపాలనే విద్యార్థుల వాంఛను అంగీకరించడంలో ఇబ్బందేమీ వుండదని హామీ యిన్నారు.

మెడికల్‌కాలేజి ఆస్పత్రి ఆవరణలో దాదాపు 10 వేలమంది విద్యార్థులు చేరారు మెడికల్ కాలేజి ఆస్పత్రి ఆవరణలోకి కారులో వచ్చిన ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ సీతారామ్‌సింగ్‌ను, కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ. శ్రీరామ్ వినోద్‌సింగ్‌ను కొట్టారని తెలుస్తున్నది.

అల్లర్ల వ్యాప్తి

పాట్నా వెలుపలకూడా అల్లర్లు వ్యాపించాయని అధికార వార్తలు చేరాయి.

రెచ్చిపోయిన జనం ఆరా సమీపంలోని రైలు అపి, పోలీసులకోసం వెదికారని, బిక్రం, బిహ్తా, మనేర్ పోలీసుఠాణాలపై దాడిచేశారని తెలుస్తున్నది.

గయలో డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటుపై దాడి జరిగిందట.

భారత ప్రధాని పండిట్ నెహ్రూ నేడు సాయంకాలం బీహార్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ కృష్ణసిన్హాకు పరిస్థితి గురించి దర్యాప్తు చేయవలసిందిగా టెలిఫోన్ చేసినట్లు తెలుస్తున్నది.

దర్యాప్తు జరగాలని ప్రజాసంస్థల అభ్యర్థన

పాట్నా పోలీసు కాల్పుల విషయమై న్యాయవిచారణ జరగాలని పాట్నా అడ్వొకేట్ అసోసియేషన్ నేడు తీర్మానించింది. మామూలు పరిస్థితులు ఏర్పడేవరకు విశ్వవిద్యాలయాన్ని మూసివేయాలని వైస్-ఛాన్సలర్‌ను కోరుతూ తీర్మానించింది. విశ్వవిద్యాలయం ఆవరణనుంచి పోలీసులను ఉపసంహరించాలని కూడా సూచించింది.

పి. ఎస్. పి., తదితర ప్రతిపక్ష నాయకులు న్యాయవిచారణ జరగాలని కోరారు.

144 వ సెక్షన్ అమలు

పాట్నా జిల్లా మేజిస్ట్రేటు నేడు విశ్వవిద్యాలయం ప్రాంతంలో 144 వ సెక్షన్ విధించాడు.

పాట్నా విశ్వవిద్యాలయం కింద వున్న కాలేజీలన్నీ కాలపరిమితిలేకుండా మూసివేయబడ్డాయని వైస్-ఛాన్సలర్ నేడు ప్రకటించాడు.

నిన్న నగరమంతటా హర్తాళ్ జరుపబడడం పాఠకులకు విదితమే.

జిల్లాకోర్టు న్యాయవాదులు దాదాపు 60 మంది మధ్యాహ్నం తర్వాత నగర పరిస్థితి సంక్షుభితంగా వుండగా పనిచేసే బుద్ధి పుట్టడం లేదని జడ్జీకి తెలిపి వచ్చివేశారు

నిన్న సాయంకాలం ప్రజా-సోషలిస్టు పార్టీ ఆధ్వర్యాన గాంధీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పలువురు వక్తలు పోలీసు చర్యలను విమర్శిస్తూ ప్రసంగించారు మాజీ బీహార్ పోలీస్ ఇన్‌స్పెక్టర్-జనరల్ మిస్టర్ ఎ. ఎఫ్. ఎ. హమీద్ అధ్యక్షత వహించాడు.

పాట్నా పోలీసు కాల్పులలో మరణించిన వారి పట్ల సానుభూతి చిహ్నంగా నిన్న గయ, ముజఫర్‌పూర్, ముంఘైర్, భాగల్‌పూర్, ఆరానగరాలలో విద్యార్థులు అకస్మాత్తుగా దాడి చేశారు

రోడ్డుమీద ప్రసవించిన స్త్రీ

రైల్వేగేటు వేసివున్న ఫలితం

గుంటూరు, ఆగస్టు 13—గత రాత్రి నొప్పులు వచ్చి పురుడు పోసుకోడానికి ఆస్పత్రికి వెళ్ళుతున్న ఒక ఆవిడ రైల్వేగేటువేసి వున్నందున రిక్షాలోనే ప్రసవించింది.

సెంట్ జోసెఫ్ ఆసుపత్రిలో చేర్చడానికి బ్రాడీపేటనుంచి ఒక స్త్రీని సైకిల్ రిక్షాలో ఎక్కించుకొని, ఇంకొక ఇద్దరు ఆడవాళ్ళు రైలుగేటు దగ్గరికి వచ్చేసరికి గేటువేసివుంది. అక్కడ డ్యూటీలో వున్న పోలీసు గేటు తీసి రిక్షాను పోనివ్వవలసిందని ఎంతగా చెప్పినా గేటు కాపలాదారు వినలేదు. కొంతసేపటికి ఆతడు మెత్తబడి గేటు తీయబోయాడు: ఈలోగా ఆమె ప్రసవించింది. అంతట పిల్లను, తల్లిని ఆసుపత్రికి తీసికొని వెళ్లారు

అప్పుడు దాదాపు 20 నిమిషాలసేపు రైలుగేటు వేసివుంది ఉదయం సాయంత్రం ప్రతిరోజూ ఇలాగే 20 నుంచి 30 నిమిషాల వరకు రైలుగేటు మూయబడుతుంది. ఇలా రోజుకు 15 సార్లు గేట్లు మూసివేయబడగలవు.

ఇటీవల గుంతకల్లో జరిగిన రైల్వే సలహాసంఘ సమావేశంలో అయిదు నిమిషాలకు మించి గేటును వేసి వుంచకుండా చూడవలసిందిగా సిఫారసు చేయబడినా పరిస్థితులు మారలేదు

కలకత్తా, ఆగస్టు 13—బ్రిటిష్ ఇండియా బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (కలకత్తా) అనే ఇండియా బ్యాంకి బ్యాంకింగ్ వ్యవహారాలు కొనసాగించడానికి లైసెన్సును ఇండియా రిజర్వు బ్యాంకివారు నిరాకరించారు.

స్వాతంత్ర్య దినమున మా ఖాతాదారు లందరికి

మా హృదయపూర్వకమైన అభినందనలు



బెల్జియం స్టార్ డైమండ్స్

ఇండియాలోను, యితర దేశములలోను ప్రఖ్యాతి చెందినవి

తాజ్ మహల్ డైమండ్ కంపెనీ,

తిరుచినాపల్లి

చిరస్మరణీయమైన

మన 8 వ స్వాతంత్ర్య వార్షికోత్సవం

సందర్భాన

యు. పి. సి. సి.

దేశమంతటను గల సంతృప్తి పొందిన

6,000 మంది

ఫోర్డ్‌సన్ ట్రాక్టరు యజమానులకు,

డీలర్లకు, సబ్ డీలర్లకు

అభినందనలను అందజేస్తూ

రాబోయే సంవత్సరాలలో ఇంకా

ఎక్కువ సేవ చెయ్యడానికి

తిరిగి వాగ్దానం చేస్తున్నారు

ఇండియాలో ఎసెంబ్లర్స్ అండ్ సోల్

డిస్ట్రిబ్యూటర్లకు

U.P.C.C. EVERYTHING FOR THE FARM

ది యునైటెడ్ ప్రొవిన్సెస్ కమర్షియల్ కార్పొరేషన్

53, రాధా బజార్ లేన్, కలకత్తా—1.

శంకు బీడీలను ఉపయోగించండి

SHANK BEEDI FACTORY, KURNOOL.

Tel: KSYESSFECO Phone: 159

K.S. CHAKRAPANI & CO. COTTON HANDWOVEN PRODUCT WEAVING FACTORY KARUR OXEN BRAND TRADE MARK

ఎల్లప్పుడు మా పూచీగల రంగు వెలిసిపోని దుప్పట్లు, తువ్వాళ్లు, తలగడ గలీబులు, టేబిల్ క్లాత్ మున్నగు వాటినే ఉపయోగించండి.

పండిత డి. గోపాలాచార్యులవారి

అరుణ

గర్భాశయ రోగనివారిణి

ఆయుర్వేదాశ్రమం లిమిటెడ్ మద్రాసు-17

దగులకు పడిసెముకు

వెంటనే ఉపయోగించండి!

తల్లులకు: చేంబర్లేన్స్ దగ్గునివారిణిని వెంటనే యివ్వండి మీ బిడ్డలకు అది యిష్టం. ప్రతి మోతాదు ఆప్యాయంగా స్వీకరిస్తారు శ్లేష్మం తగ్గించి, ఆయాసం పెరగకుండా చేస్తుంది.

CHAMBERLAIN'S COUGH REMEDY

చేంబర్లేన్స్ దగ్గు నివారిణి

ఇంగ్లండులో తయారైనది.

డిస్ట్రిబ్యూటర్లు: మోతీ అండ్ కో. 134/35, నైనియప్ప నాయకన్ వీధి, మద్రాసు-3.

GOOD QUICK SURE

మంచిది వెంటనే తప్పక గుణమిచ్చును



గడియారాలు గోడ గడియారాలు

అధునాతనమైన డిజైనులు రు. 16 నుంచి రు. 150 వరకు కేట్లాగు ఉచితం.

Indo Swiss Corporation, 248, Masjid Bunder Rd, Bombay-3

శ్రీ జ్యోతి పేనుపేపరు కంపెనీ, మద్రాసు—1.

మావద్ద అన్ని విధములైన ప్యాకింగు పేపరులు, న్యూసుపేపరులు, చదివినవి, చదవనివి సరసమయిన ధరలకు విక్రయించ బడును

వివరములకు: పై అడ్రసుకు వ్రాయుడి



చాలా బాగుగా శుభపరుచును - చాలకాలమువుండును

డిస్ట్రిబ్యూటర్లకు: మెసర్సు జయభారతం కో. 11 ఫిలిప్స్ స్ట్రీట్, మద్రాసు-1.

ఇండియా భవిష్యత్తు నిమిత్తం పెట్టుబడి పెట్టండి



ఈ స్వల్ప ఆదాయాల పొదుపు విధానం ప్రతి భారతీయునికి దేశాభివృద్ధి, భవిష్యత్తులకై తమ వాటా సమర్పించుటకు తగిన అవకాశ మిస్తున్నది.

హామీగల ఈ సెక్యూరిటీలలో మీరు నిలువచేయు డబ్బును పెట్టుబడి పెట్టండి

12–సంవత్సరాల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు

10–సంవత్సరాల ట్రెజరీ సేవింగ్స్ డిపాజిట్ సర్టిఫికెట్లు

10–సంవత్సరాల నేషనల్ ప్లాన్ సర్టిఫికెట్లు

15–సంవత్సరాల అన్యుయిటీ సర్టిఫికెట్లు

పోస్టు ఆఫీసు సేవింగ్ బ్యాంకి డిపాజిట్లు

భారత ప్రభుత్వంవారి

స్వల్ప ఆదాయాల పొదుపు విధానం

మీరు నిలువచేసే సొమ్ము భారతదేశంతో పాటు అభివృద్ధి చెందనీయండి

AC. 55/4576

చైనాలోని విదేశీయుల విడుదల

సమితి సెక్రెటరీ-జనరల్ కొత్త ప్రయత్నం

న్యూయార్కు, ఆగస్టు 14— పెకింగ్‌కు గత జనవరిలో వెళ్ళి అమెరికన్ వైమానికుల విడుదలకు తాను చేసిన ప్రయత్నం ఫలించినందున చైనాలో యింకాటికీ వున్న యితర విదేశీయుల విడుదలకు తాను కృషి చేస్తానని మిత్రరాజ్యసమితి సెక్రెటరీ-జనరల్ మిస్టర్ హామర్ షెల్డ్ నేడు అన్నాడు.

వైమానికుల విడుదల సాధించడానికై మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యిచ్చిన ఆదేశం కొరియన్ యుద్ధంలో ఆజాపజా తెలియకుండా పోయిన యితర దేశాలకు చెందిన వారికి హాస్తా వర్తించగలదని మిస్టర్ హామర్ షెల్డ్ నేడు పత్రికా ప్రతినిధులతో చెప్పాడు.

తాను ఏవిధంగా ప్రయత్నించేదీ వివరించడానికి ఆయన నిరాకరించాడు.

విడుదల చెయ్యబడిన వైమానికులు తాము హింసించబడినట్లు చెబుతున్న సంగతులను గురించి గాని, సమితిలో చైనా సభ్యత్వ ప్రతిపాదనపై కలుగగల పరిణామాన్ని గురించి గాని వ్యాఖ్యానించడానికి మిస్టర్ హామర్ షెల్డ్ నిరాకరించాడు.

కొరియాలో ఏర్పడివున్న విషమపరిస్థితిని గురించి ప్రశ్నించగా ఆయన ఇలా అన్నాడు: "మీరు న్యాయాన్ని అనుసరించగోరితే ముందుగా దానిని మీరే అనుసరించాలి"

ఇదే సమయంలో త్రైపేలోని చైనీస్ నేషనలిస్ట్ నౌకా శాఖ ఒక ప్రకటన చేస్తూ తమ యుద్ధనౌకలు రెండు చిన్న మట్సు దీవులవద్ద వున్న చైనా నదీగర్భపై వున్న మూడు చైనీస్ కమ్యూనిస్టు స్థావరాలను నుగ్గు నూచం చేశాయని అన్నది.

1949 లో చుంగ్ కింగ్ నుంచి ఉపసంహరించుకొంటున్నపుడు కమ్యూనిస్టు సేనాని జనరల్ హొంగ్‌హు చెంగ్‌ను హత్య చేసినట్లు ఆరోపించబడిన ఒక చైనీస్ నేషనలిస్టు ఏజెంటును చైనీస్ ఉద్యోగులు అరెస్టు చేశారు.

జెనీవాలో చర్చలు ఇంకా కొనసాగగలవట

జెనీవా, ఆగస్టు 13— చైనాలోని అమెరికనులను, అమెరికాలోని చైనీయులను తమ తమ దేశాలకు పంపివేయడం సమస్యపై అమెరికా, చైనా రాయబారులు నేడు ఆరవసారిగా సమావేశమై చర్చించారు.

ఒక గంట ముప్పావు సేపు నిమ్ముల సమావేశం ముగిసింది. వీరు తిరిగి మంగళవారం సమావేశం కాగలరని అధికార పూర్వకంగా ప్రకటించబడింది.

పౌరులను వారివారి దేశాలకు పంపివేసే సందర్భంలో "మరొక రి" పర్యవేక్షణ సమస్య కూడా చర్చించబడింది.

అమెరికాలోని చైనీస్ విద్యార్థుల తమ ప్రయాణం విషయమై ఇండియన్ కాన్సలేట్ల సహాయం పొందడానికి అనుమతించవలెనన్న చైనీస్ ప్రతిపాదనను అమెరికన్ ప్రతినిధులు పరిశీలిస్తున్నారట.

దక్షిణ కొరియాలోని పర్యవేక్షక సంఘానికి "అల్టిమేటమ్" గడువు

—పొడిగిస్తూ సింగ్మన్ రీ ప్రకటన

సోల్, ఆగస్టు 13— తటస్థ రాజ్యాల యుద్ధ విరమణ పర్యవేక్షక సంఘం దక్షిణ కొరియా నుంచి వైదొలగి పోవాలంటూ తాను ఆ సంఘానికి అందచేసిన 'అల్టిమేటం'లోని గడువును ప్రెసిడెంట్ సింగ్మన్ రీ పొడిగించాడు. నేటి అర్ధరాత్రిలోపున పర్యవేక్షక సంఘం దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని ఈ 'అల్టిమేటం'లో పేర్కొనబడిన సంగతి పాఠకులకు విదితమే.

ఓకిమిని వహించవలసిందిగా డాక్టర్ రీ దక్షిణ కొరియన్ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు కూడా.

ఈ ప్రకటన జరగడానికి కొద్ది గంటల పూర్వం, పర్యవేక్షక సంఘ సభ్యుల రక్షణకై నియమించిన అమెరికన్ సైనికదళాలకు, దక్షిణ కొరియన్ నిరసన ప్రదర్శకులకు మధ్య సంఘర్షణ జరిగింది.

'అల్టిమేటం'లో పేర్కొనబడిన గడువు ఇంకా మూడు గంటలకు పూర్తి అవుతుందనగా ఆ గడువును పొడిగిస్తూ ప్రెసిడెంట్ రీ రేడియో ద్వారా ప్రకటన చేశాడు. పర్యవేక్షక సంఘంలోని కమ్యూనిస్టు సభ్యులు గూఢచారి చర్యలలో పాల్గొంటున్నట్లు 'అల్టిమేటం'లో ఆరోపించబడింది.

మిత్రరాజ్య సమితి సైనిక ప్రధాన కార్యాలయ ప్రతినిధులు, బ్రిటిష్, ఉత్తర కొరియన్ ప్రతినిధులు సభ్యులుగా గల సంయుక్త యుద్ధవిరమణ సైనిక సంఘం, పర్యవేక్షక సంఘ సభ్యులకు శక్తివంచన లేకుండా రక్షణను చేకూర్చగలనని నిన్న వాగ్దానం చేసింది.

అల్టిమేటంలోని గడువు పూర్తి అయిన పిమ్మట దక్షిణకొరియన్ ప్రెసిడెంట్ తీసుకొననున్న చర్యల ఫలితంగా ఏర్పడగల పరిస్థితిని అవసరమైతే ఎదుర్కొనడానికి అమెరికన్ అష్టమ సైన్యం దక్షిణ కొరియాలోని అయిదు రేవులలోను నేడు సైనికదళాలను సిద్ధంగా నిల్చివుంచింది.

జర్మన్ రచయిత థామస్ మ్యాన్ మృతి

జూరిక్, ఆగస్టు 12— ప్రఖ్యాత జర్మన్ రచయిత థామస్ మ్యాన్ నేడిక్కడ తన 80 వ ఏట మరణించాడు.

కంపెనీలలో డైరెక్టర్లు, ఏజెంట్లు

లోక్‌సభలో సూచనలు

న్యూఢిల్లి, ఆగస్టు 13— మేనేజింగ్ ఏజెంట్లు తమ బంధువులను తమకింద సరుకులను కొనడానికి, అమ్మడానికి ఏజెంట్లుగా నియమించుకొనడాన్ని కొత్త కంపెనీల బిల్లు కింద నిషేధించవలెనని రెవిన్యూ, సివిల్ వ్యయాల మంత్రి శ్రీ యం. సి. షా నేడు లోక్ సభలో సూచించారు.

కంపెనీల బిల్లుపై మూడవరోజు చర్చలో కాంగ్రెసు సభ్యుడు శ్రీ సి. సి. షా మాట్లాడుతూ సభవారు చర్చిస్తున్న బిల్లు ప్రకారం, ఏ మేనేజింగ్ ఏజెంటుఅయినా, తన కొడుకులను బంధువులను తనకింద సరుకులు కొనడానికి, అమ్మడానికి ఏజెంటుగా నియమించుకొనడానికి అభ్యంతరం చెప్పడంలేదని సూచించారు దీనిపై రెవెన్యూమంత్రి శ్రీ షా జోక్యం కలిగించుకొని, దీనికి సంబంధించిన క్లాజులలో పొరపాటున కొన్ని లోపాలు జరిగినవని, వాటిని మార్పుచేయడం జరుగుతుందని సూచించారు.

నేటి చర్చలలో పాల్గొన్న సభ్యులలో చాలామంది సెలెక్టు కమిటీ చేసిన మార్పులను గట్టిగా సమర్థించారు కంపెనీల వ్యవహారాలపై ప్రభుత్వానికి వుండగల అధికారాలను సమగ్రంగా మార్పు చేయడంద్వారానే, జాయింటు స్టాకు కంపెనీల ప్రజలకు నమ్మకం మరింత పెరగగలదని; సభవారందరి అభిప్రాయాలను, ముక్తసరిగా శ్రీ సి. సి. షా చెప్పివున్నారు "ఇతరుల డబ్బుకు ట్రస్టీలుగా వుండవలసినవారు యజమానులుగా వ్యవహరిస్తున్నారు తమ స్వాధీనంలోకి వచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారు" అనికూడా శ్రీ షా గట్టిగా చెప్పారు.

జనసంఘం ప్రతినిధి శ్రీ యు యం త్రివేది, బిల్లు తయారుచేసినవారు, దానిని బలపరుస్తున్నవారు కూడా "ప్రతి వ్యాపారి, పారిశ్రామికుడు వంచకుడు" అనే ధోరణిలో ప్రసంగించడం పట్ల నిరసన తెలియజేశారు కూడా.

తిరువాన్కూర్-కొచిన్ కాంగ్రెసు సభ్యుడు శ్రీ సి. పి. మాథెన్, మేనేజింగ్ ఏజెన్సీల పేరుతో, లక్షాధికారులు రకరకాలుగా లోపాయికారీ వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు ప్రయివేటు కంపెనీల వల్లనే దేశంలో వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందినందున, ఇకనుంచి ప్రయివేటు కంపెనీలనే ప్రోత్సహించాలని కూడా కోరారు.

సౌరాష్ట్రం కాంగ్రెసు సభ్యుడు శ్రీ ఎన్. సి. సభవాసి, కంపెనీల డైరెక్టర్ల బోర్డు నిర్మాణం నైష్పత్తిక ప్రాతిపదికతో "క్యుమిలేటివ్ వోటింగ్" పద్ధతిని కచ్చితంగా జరిగేటట్లు చూడాలని కోరారు. మైనారిటీ సభ్యులకు డైరెక్టర్ల బోర్డులో ప్రాతినిధ్యమివ్వడంలో కూడా చట్టబద్ధమైన రక్షణలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆడిటర్లను నియమించడంలో కూడా ప్రభుత్వానికి తగిన అధికారం వుండాలని విజ్ఞప్తి చేశారు

ఆంధ్ర ప్రజా-సోషలిస్టు సభ్యుడు శ్రీ కె ఎస్. రాఘవాచారిగారు, మేనేజింగ్ ఏజెన్సీల అధికారాలను తగ్గించాలని అంటూ ప్రభుత్వమే చివరకొక మేనేజింగ్ ఏజెన్సీగా తయారౌతున్నదని అన్నారు కంపెనీల చట్టం అమలు జరపడానికి టారిఫ్ కమీషన్‌కువలెనే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని డైరెక్టర్ల బోర్డు ఏర్పాటు కావాలని సూచించారు బొంబాయి స్వతంత్ర సభ్యుడు శ్రీ ఎస్. ఎస్. మేరీ, మేనేజింగ్ ఏజెన్సీల స్థానే, సహకార సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. డైరెక్టర్ల ఎన్నికకు ప్రాక్సీ పద్ధతి తగదని, వాటాదార్లందరూ కంపెనీ మీటింగ్‌లకు హాజరయ్యేటట్లు చూడాలని, అవసరమైతే వారికి ప్రయాణపు ఖర్చులను కూడా యివ్వాలని సూచించారు. విదేశ పెట్టుబడులు వుండే కంపెనీలలో కొంతమంది భారతీయులు డైరెక్టర్లుగా వుండేటట్లు నిబంధన చేయాలనికూడా కోరారు. వాటాలు లేనివారు కంపెనీలలో డైరెక్టర్లుగా వుండరాదని అంటూ, పేరుకలవారిని డైరెక్టర్లుగా చేర్చుకొని మహారాష్ట్రంలో కొందరు చేస్తున్న మోసాలను వివరిస్తున్నారు. రాజస్థాన్ కాంగ్రెసు సభ్యుడు శ్రీ ఆర్. ఆర్. మొరార్కా, కొన్ని జనపనార, వస్త్రాల మిల్లుల లాభాలలో మేనేజింగ్ ఏజెంట్లు నూటికి 20 వంతుల వరకు పొందుతున్నారని, కనక బిల్లులో పేర్కొన్నట్లు నూటికి 11 వంతులు మాత్రమే తీసుకొనాలని చేసిన ఏర్పాటు సమంజసమేనని అన్నారు.

కంపెనీల డైరెక్టర్ల బోర్డులో మైనారిటీ వాటాదార్లకు పూర్తి ప్రాతినిధ్యం యివ్వాలని సూచించారు.

బీహారు కాంగ్రెసు సభ్యుడు శ్రీ బి. పి. ఝున్‌ఝున్‌వాలా, వర్తకులలోను, పారిశ్రామికులలోను లాభాలు తీయడమే ప్రధానమనే దృక్పథం స్థిరపడి పోవడంవల్ల తాము చేస్తున్నది తప్పు కాగలదనే ఆలోచనే వారికి లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికైనా వారాదృష్టిని మార్పు చేసుకొననప్పుడు ఇంకా తీవ్రంగా కంపెనీల చట్టాన్ని సంస్కరించవలసి వుంటుందని చెప్పారు. పంజాబుకాంగ్రెస్ సభ్యుడు శ్రీ టేక్ చంద్, మేనేజింగ్ ఏజెన్సీలను పూర్తిగా రద్దుచేయక, నేటి పరిస్థితులను అనువుగా మార్పుచేయడాన్ని సమర్థించారు కంపెనీలను ప్రారంభించేవారు రద్దుచేసే వారి విషయంలో ఆర్థికశాఖ వారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని కోరారు. సౌరాష్ట్ర కాంగ్రెసు సభ్యుడు శ్రీ సి. సి షా కంపెనీల వ్యవహారాలు అందరికీ తెలియజేయక, మేనేజింగ్ ఏజెన్సీలు సాధ్యమైనంత హెచ్చుగా దాచి పెడుతున్నారని, అందువల్ల జాయింటు స్టాక్ కంపెనీలపై ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు కంపెనీల రిజర్వు నిధులను యిష్టం వచ్చినట్లు వినియోగిస్తున్నారని, అలాంటి వాటిని అరికట్టే ఏర్పాట్లు కూడా జరగాలని కోరారు కంపెనీల చట్టం అమలు జరగడానికి ప్రభుత్వం నియమించే సలహా సంఘంలో ఒక లాయరు, ఒక సాంకేతిక నిపుణుడు, [illegible] అనుభవం [illegible] మరొకరు వుండాలని సూచించారు. ఆంధ్ర కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ సి ఆర్ చౌదరి ఉపన్యసించబోతుండగా సభ మంగళవారానికి వాయిదా పడింది.

లంక భారతీయుల పరిస్థితి

అనుకూలంగానే వున్నదని రాయబారి ప్రకటన

మదరాసు, ఆగస్టు 13— బర్మాలోని లంక రాయబారి, లోగడ లంక ప్రభుత్వ మంత్రి మిస్టర్ ఏ. ఇ. గుణసింహ నేడు మద్రాసు మీదుగా కొలంబోకు వెడుతూ పత్రికా ప్రతినిధులతో ప్రసంగిస్తూ లంక భారతీయుల పరిస్థితి అనుకూలంగానే వున్నదని, అసలు ఈ విషయంలో ఏలాటి సమస్య లేనేలేదని అన్నాడు.

లంక డెమోక్రాటిక్ కాంగ్రెస్సే అన్ని చిక్కులను తెచ్చిపెడుతున్నదని, అయన అన్నారు.

పౌరసత్వం దరఖాస్తుల తిరస్కృతిని గురించి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ కొన్ని సాంకేతిక కారణాలను పురస్కరించుకొని దరఖాస్తులు తిరస్కరించబడుతూవున్నమాట నిజమే అని ఆయన ఒప్పుకున్నారు.

లంక భారతీయుల నమోదు

1955 జూన్ నెలలో 206 పౌరసత్వం దరఖాస్తులు అంగీకరించబడగా 5,669 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి.

114 దరఖాస్తుల విషయంలో ఆక్షేపణలు తెలుపబడ్డారు. జూన్‌లో ఆమోదించబడిన దరఖాస్తులతోసహా యివ్వటికి లంకప్రభుత్వం ఆమోదించిన పౌరసత్వం దరఖాస్తుల సంఖ్య 33,795 తిరస్కరించ బడినవాటి సంఖ్య 1,49 138

కాస్టిక్ సోడా దిగుమతికి అదనపు కోటాలకు దరఖాస్తులు పెట్టుకొనే గడువు ఆగస్టు 20 వ తేదీదాకా పెంచబడింది.

ఇద్దరు గోవన్ ఖైదీలపై బుడతకీచుల కాల్పులు

ఒకరి మరణం, గాయపడి వేరొకరి పలాయనం

సత్యాగ్రహులపై హింసా ప్రయోగం పట్ల గోవా గవర్నర్-జనరల్ విముఖుడని వార్త

వంజిం, ఆగస్టు 13 — పోర్చుగీసు పోలీసులు ఒక గోవన్ పౌరుని కాల్చి చంపారని, 25 మందిని అరెస్టు చేశారని నేడు ఒక ప్రకటన ద్వారా తెలియవచ్చింది.

గోవాలోని బార్డెజ్ జిల్లాలో ఆయుధాలు దాచబడ్డ రహస్య స్థానం ఒకటి బయటపడ్డ కారణంగా ఈ సంఘటన జరిగిందని ఆ ప్రకటన తెలుపుతున్నది.

అరెస్టుచెయ్యబడ్డ వ్యక్తులు ఆయుధాలను దొంగిలించి, వాటిద్వారా ప్రభుత్వంపై దాడులు జరిగిస్తున్నారని, మారు వేషాలతో దాడిజరిపి ఈ మధ్య పాండాలో ఒక వ్యక్తిని హత్యచేశారని ఆ ప్రకటన ఆరోపించింది.

"దౌష్ట్యవాదులు, ఆయుధాలను దొంగిలించి ఎక్కడ దాస్తున్నారో పోలీసులకు చూపడానికి ఇద్దరు ఖైదీలు అంగీకరించారని, పోలీసు దళాన్ని అనేక తప్పు దారులలో త్రిప్పారని, పోలీసులు చివరకు విసుగెత్తి వాళ్ళిద్దరినీ కాల్చారని ఆ ప్రకటన చెపుతున్నది. ఈ కాల్పుల కారణంగా ఒకడు వెంటనే మరణించాడు. రెండవవాడు తీవ్రంగా గాయపడి కూడ పారిపోగలిగాడు.

గవర్నర్-జనరల్ వైఖరి

గోవా సత్యాగ్రహులపై పోలీసులు దౌర్జన్యాలు జరపడం, హింసావిధానాల్ని అమలు జరపడం గోవా గవర్నర్-జనరల్‌కు ఇష్టం లేదని కొన్ని వార్తలు తెలుపుతున్నాయి.

గోవాలోని పోర్చుగీసు సైన్యాధిపతి కెపన్ రొంబా లోగడ లిస్బన్‌కు పోవడానికి ఇదే కారణమని చెప్పబడుతున్నది. సత్యాగ్రహులను హింసించడం కెపన్ రొంబా విధానం. నిరాయుధులైన సత్యాగ్రహులను హింసించడంవల్ల ప్రజలలో ఉద్రేకాలు పెరిగి, ఉద్యమం తీవ్రతరమవుతుందని గవర్నర్-జనరల్ వుద్దేశమట. ఈ అభిప్రాయభేదాలే సైన్యాధిపతి లిస్బన్ పోవడానికి కారణమని, అతడింక గోవాకు తిరిగిరాగూడదనే గవర్నర్ జనరల్ కోరుతున్నాడని వార్తలు చెబుతున్నాయి.

ఆగస్టు 15 వ తేదీని ఇండియానుంచి గోవాలో ప్రవేశించగల సత్యాగ్రహులపై చర్యలుతీసుకోడానికి పోర్చుగీసు సైన్యాధిపతి చేస్తున్న ఏర్పాట్లను గవర్నర్-జనరల్ చూచిన తరువాత వారిద్దరి మధ్య ఈ అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయట.

ఇండియా సైన్యాల పట్ల గోవా గవర్నరు బెదురు

వంజిం, ఆగస్టు 12—గోవా సరిహద్దుకు కొద్ది దూరంలోని లొండాదగ్గర ఒక వెయ్యి మంది ఇండియా సైన్యం కలదని నేడు ఒక పత్రికా సమావేశంలో గోవా గవర్నరు గుయెదే పేర్కొన్నాడు.

భారతీయ సత్యాగ్రహులు సరిహద్దు దాటకుండా చూడడానికన్న మిషతోనే ఈ సైన్యం బొంబాయి నుంచి మొన్న 10 వ తేదీని కదిలి వెళ్ళిందని, అయినప్పటికీ దాని చర్యలను గమనిస్తూ వుండవలసివున్నదని ఆయన అన్నాడు.

సరిహద్దులో రైల్వే మార్గం దగ్గర ప్రేలుడు సామగ్రి వుంచబడిందన్న ఇండియా ఆరోపణను అంగీకరిస్తూ, ఆ ప్రేలుడు సామగ్రి అక్కడ ఒక సంవత్సరంగా వున్నదని గవర్నర్ అన్నాడు ఆ విషయం రైల్వే అధికారులకు తెలుసునన్నాడు.

ఇండియా హైదరాబాద్ విషయంలో చేసినట్టే గూడ్సుబండ్లలో సైన్యాన్ని రహస్యంగా గోవాకు రవాణా చెయ్యగలదనే భయం తమకు కలదని ఆయన అన్నాడు అటువంటి ప్రమాదాలు జరగకుండా ఇతర చర్యలు తీసుకొంటున్నామని, ప్రేలుడు వస్తువులను ఇప్పుడు తొలగించామని ఆయన అన్నాడు.

సత్యాగ్రహులలో కమ్యూనిస్టులు దౌర్జన్యానికి తలపడుతున్నారని, పోలీసులపై రాళ్ళు రువ్వుతున్నారని ఆయన అన్నాడు. సరిహద్దులలో పోర్చుగీసు పోలీసులు నియమించబడివున్నారని, సత్యాగ్రహులపై దౌర్జన్యాలు చెయ్యవద్దని వారికి ఉత్తర్వులివ్వబడ్డాయని ఆయన అన్నాడు. గోవాలోకి ప్రవేశించవద్దని సత్యాగ్రహుల్ని కోరి, వారు వినకపోతేనే కాల్పులు జరపాలని పోలీసులు కోరబడ్డారన్నాడు.

కర్నూలులో సైనికదళ విన్యాసాల కార్యక్రమ వివరాల ప్రసారం

విజయవాడ, ఆగస్టు 14—ఈ నెల 15 వ తేదీని స్వాతంత్ర్యోత్సవ సందర్భంలో కర్నూలులో జరిగే సైనికదళ విన్యాసాల కార్యక్రమ వివరాలను సాయంకాలం 7-45 గంటలకు ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రంవారు ప్రసారం చేస్తారు. ఇండియా ప్రెసిడెంటు సైనిక వందనం స్వీకరిస్తారు.

కర్నూలులోని రాజభవన్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, గిల్డు ఆఫ్ సర్వీసు, మహిళా సంఘాలు ఇండియా ప్రెసిడెంటుకు సంయుక్తంగా చేసే విజ్ఞాపన కూడా అదే సమయంలో ప్రసారం చెయ్యబడుతుంది.

ఇండియన్ ఎయిర్ లైన్స్ కార్పొరేషన్ బొంబాయి ప్రాంతం మేనేజర్ కెప్టెన్ యస్. యం. మజిలాల్ తన పదవికి రాజీనామా ఇచ్చాడు

అడ్డాల పాపతో ఆత్మాహుతికి అంగన ముందంజ

బెల్గాం, ఆగస్టు 13—రేపు గోవాలో సత్యాగ్రహంకోసం యాత్రకు బయలుదేరుతున్న 500 మందిలోను ఒక చంటిబిడ్డ తల్లి కూడా కలదు.

ఆమె నాగపూర్ నుంచి వచ్చింది. పేరు శ్రీమతి శాంతారావు. పోర్చుగీసు వారి లాఠీలను, తుపాకులను ఎదుర్కోడానికి ఆమె తన బిడ్డతోపాటు వెంట తీసుకు వెళుతున్న సాధనం పాలు మాత్రమే.

తన ఏడాది బిడ్డను చేతులలో వుంచుకొని ఆమె గోవాలో ప్రవేశిస్తున్నది బిడ్డను ఇక్కడ తమతో వదలివెళ్లమని మహిళా సంక్షేమ సంఘంవారు కోరగా ఆమె ఇలా జవాబిచ్చింది:

"నా బిడ్డ స్వతంత్ర భారత దేశంలో పుట్టింది. గోవాలోని తన సోదరులను పోర్చుగీసు దాస్యం నుంచి విముక్తి చెయ్యడంలో తన నెత్తురును చిందించవలసివస్తే ఈ బిడ్డ అందుకు సిద్ధపడవలసిందే."

సింహళంలో ఇండియా డిప్యూటీ హైకమీషనర్‌గా నియమించబడిన శ్రీ ఎ. యమ్. నాయర్ గత శుక్రవారంనాడు తన పదవిని స్వీకరించడానికి కొలంబో చేరాడు

భారత యువజనసమితి అధ్యక్షుడుగా గత 7 వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో బొంబాయి గవర్నర్ శ్రీ హరేకృష్ణ మెహతాబ్ ఎన్నుకొనబడినారు

వైద్యకళాశాలలలో అడ్మిషన్లు

జోనల్ పద్ధతిపై సెలక్షన్ రాజ్యాంగ విరుద్ధమని పిటీషన్

గుంటూరు, ఆగస్టు 11—రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలలో అడ్మిషనుల సందర్భంగా తన దరఖాస్తును జోనల్ పద్ధతితో ప్రసక్తి లేకుండా పరిశీలించవలసిందిగా ఆంధ్రప్రభుత్వానికి ఆదేశించాలని కోరుతూ కుమారి వి. మారుతి పెట్టుకున్న రిట్ పిటీషన్ను ఆంధ్ర హైకోర్టులో న్యాయమూర్తి శ్రీ ఎన్. డి. కృష్ణారావుగారు నేడువిచారణకు తీసుకున్నారు.

వయః పరిమితి విషయమై గల నిబంధనలకు విరుద్ధంగా కొందరు అభ్యర్థులు పెట్టుకున్న దరఖాస్తులను తోసివేయవలసిందిగా ప్రభుత్వానికి ఆదేశించాలని కోరబడింది.

మెడికల్ కాలేజీలలో ఒక సీటు విషయమై సెలక్టు చేయబడిన అభ్యర్థి పేరును ప్రకటించడాన్ని తాత్కాలికంగా నివారిస్తూ న్యాయమూర్తి ఉత్తరువు చేశారు. ఈ కేసులో రెస్పాండెంట్లకు నోటీసులు పంపాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.

ఈ కేసులో పిటీషనర్ వాద మిది:—

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలలో అడ్మిషనుల సందర్భంగా నేనుకూడా ఒక దరఖాస్తు పెట్టుకున్నాను. నాకు ఇంటర్మీడియేట్ పరీక్షలో మూడవ గ్రూప్‌లో నూటికి 56 చొప్పున మార్కులు వచ్చాయి. సెలక్షన్ కమిటీవారు ఇంటర్వ్యూకు పిలవగా నేను హాజరయ్యాను. సెలక్టు చెయ్యబడిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటించబడింది. కాని, అందులో నా పేరు లేదు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు గల మండలాల నుంచి తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు సెలక్టు చేయబడ్డారు. కాబట్టి జన్మస్థలం ప్రాతిపదికపై అభ్యర్థుల సెలక్షన్‌లో విచక్షణ చూపబడింది. ఇది రాజ్యాంగంలోని 14, 15 సూత్రాలకు విరుద్ధం. మెడికల్ కాలేజీ అడ్మిషనుల విషయమై ఒక ప్రాస్పెక్టస్ ప్రకటించబడింది. అందులోని 7 వ నిబంధన ప్రకారం 17 ఏళ్ళకంటె తక్కువ వయస్సుగల విద్యార్థులు దరఖాస్తులు పెట్టుకోడానికి వీలులేదు. ఈ నిబంధనకు విరుద్ధంగా దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థులు కొందరు సెలక్టు చేయబడ్డారు.

పిటీషనర్ తరఫున శ్రీ వి. ఓబులపతి చౌదరిగారు హాజరైనారు.

అప్పీల్‌లో శిక్ష రద్దు

లంచం పుచ్చుకున్నట్లు నేరం ఆరోపింపబడ్డ కేసులో విజయవాడలోని స్పెషల్ జడ్జీ ఒక ఏడాది జైలు శిక్షను విధిస్తూ చెప్పిన తీర్పుపై వాల్తేరులోని వాచ్, వార్డ్, రైల్వేస్ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీ ఏ. చిరంజీవిరావు చేసుకున్న అప్పీల్‌లో అతనిపై శిక్షను రద్దు చేస్తూ ఆంధ్ర హైకోర్టులో న్యాయమూర్తి శ్రీ పి చంద్రారెడ్డిగారు తీర్పు చెప్పారు.

అప్పెలెంట్ తరఫున శ్రీ కె వి. కృష్ణమూర్తిగారు వాదించారు. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ డి. మునికన్నయ్యగారు వాదించారు.

'ఇండియా లైబ్రరి ఢిల్లీకి మారాలి'

లోక్ సభలో సమాధానం

న్యూఢిల్లీ, ఆగస్టు 13—లండన్‌లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీ భారతదేశానికి బదిలీకావాలని, అది లండన్‌లో వుండకూడదని నేడు లోక్‌సభలో విద్యాశాఖ పార్లమెంటరీ కార్యదర్శి శ్రీ మన్‌మోహన్‌దాస్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

1935 వరకు ఇండియా ఆఫీసు లైబ్రరీకి పంపిన పుస్తకాలందర వాటిని లండన్‌కు పంపేఖర్చు భారతప్రభుత్వమే భరించిందని, ఆటుతర్వాత 1947 వరకు బ్రిటిష్‌ప్రభుత్వం ఈ వ్యయం భరించిందని, భారతప్రభుత్వం కూడా కొంత డబ్బుచెల్లించిందని శ్రీ దాస్ శ్రీ ఎం. ఆర్. కృష్ణ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

బ్రిటిష్ ప్రభుత్వం ఈ లైబ్రరీలోని అన్ని పుస్తకాలు ఇవ్వడానికి ఇష్టపడడం లేదని, లేక తనకు అవసరమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడడం లేదా అని ప్రశ్నించగా, ఇది ఇంగ్లీషు లైబ్రరీ అని బ్రిటిష్‌ప్రభుత్వం అభిప్రాయపడుతున్నదని దీనిని విభజించడానికి ఇష్టపడడంలేదని లైబ్రరీ విభజించబడకుండా ఇపటిలాగే వుండాలంటే లండన్‌లోనే వుండాలని శ్రీ దాస్ సమాధానం చెప్పారు.

బ్రిటిష్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం ఇంకా చర్చలు జరుపుతున్నదని, వాటిని ఇప్పట్లో తెలుపడానికి వీలు లేదని శ్రీ దాస్ శ్రీ లింగంగారి ప్రశ్నకు సమాధానం చెప్పారు.

వరద ఉరవడికి వంతెన విధ్వంసం

యు. పి. లో సంఘటన

లక్నో, ఆగస్టు 13—అజాంగర్ షహర్ టౌన్ నదిపైవున్న వంతెన వరద ఉరవడికి పడిపోయిందని తాజావార్తలవల్ల తెలుస్తున్నది.

టౌన్ నదిపై వున్న వంతెనలన్నీ దెబ్బతిన్నవని, జిల్లా దక్షిణ ప్రాంతానికి ఉత్తర ప్రాంతానికి సంబంధాలు తెగిపోయినవని తెలుస్తున్నది.

ఉత్తర ప్రదేశ్‌కు చాలా కష్టాలు తెచ్చిపెడుతున్న మూడు నదులలోను ఒకటయిన రప్తినది ఇప్పుడు దేవారియాజిల్లాలో తిరిగి పొంగుతున్నది.

మరొక నది చోటీగండక్ అలాగే వుంది.

దేవారియా జిల్లాలోని నాగ్రా, వారాయణి నదులలో మాత్రం వరద తీస్తున్నది.

గణుతికెక్కిన వస్త్రాలు-ఇండియాకు గర్వకారణం

భారతీయ చేనేత పారిశ్రామికులు శతాబ్దాలు గతంగా తమ కళను విశిష్టం కావించు కొన్నారు. నేతలోని ప్రతిభకు, విన్నాణానికి అందమైన, రంగు రంగుల వస్త్రాలే తార్కాణం. మీ గృహాలను సౌందర్యోజ్జ్వలం చెయ్యండి. లక్షలాది చేనేత పారిశ్రామికుల కుటీరాలకు సంతోష సౌభాగ్యాలను సమకూర్చండి. మీరు కొనే ప్రతి గజం ఇండియాకు గర్వకారణమైన పరిశ్రమాభివృద్ధికి దోహదమిస్తుంది.

ALL INDIA HANDLOOM BOARD

చేనేత వస్త్రాలనే కొనండి

డిప్యూటీ టెక్స్‌టైల్ కమిషనర్ ఆఫీసు
ది ఆల్-యిండియా హ్యాండ్‌లూమ్ బోర్డు
98, మౌబ్రేస్ రోడ్, మద్రాస్-18.

Grow more rice
WITH A
JOHN DEERE 'MC' TRACTOR

ఎక్కువ వరి పండించండి
జాన్ డీర్ 'ఎం సి' ట్రాక్టర్‌తో

...ఇండియాలోను, ఆసియాలోను పెరుగుతున్న జనభా పోషణకు ఎక్కువ బియ్యం మీరు హెచ్చుగా పండించ గలరు!

మీ వరి పొలాలను బలిష్ఠమైన జాన్ డీర్ 'ఎ సి' ట్రాక్టర్‌తో దున్నండి! లైట్-వెయిట్ నిర్మాణం, ఫుల్ ట్రాక్స్ బురదలోను, నీటిలోను సులభంగా నీటిగా చాలుతీసి, వరి పంటకు ఆదర్శప్రాయమైనట్టిదిగా చేసినవి.

మీరు తక్కువ వ్యయంపై పొలం పరిస్థితులు మిక్కిలి ప్రతికూలంగా వున్నప్పుడు కూడా ఎక్కువగా వరి పండించి - అధికంగా లబ్ధిపొందగలరు.

JOHN DEERE MC TRACTOR

IN SERVICE LIES SUCCESS

LARSEN & TOUBRO LIMITED

P. O. BOX 278, BOMBAY - P. O. BOX 5247, MADRAS - P. O. BOX 98, BANGALORE - P. O. BOX 55, COCHIN

JDC 114

అధికారం పొందిన డిస్ట్రిబ్యూటర్లు:
మెస్సర్స్ కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ, జి. ఎన్. టి. రోడ్, ఏలూరు;
నెల్లూరుజిల్లా: హోల్ సేల్ కో-ఆపరేటివ్ స్టోర్సు, నెల్లూరు.





భారత స్వాతంత్ర్య సమరంలో కొన్ని చారిత్రాత్మక ఘట్టాలు

(1) 1921 లో బార్డోలీ సత్యాగ్రహం సందర్భంలో జరిగిన ఒక బహిరంగసభ

(2) 1930 లో ఉప్పు సత్యాగ్రహ ప్రారంభానికి దండికి పయనమై వెళుతున్న బాపూజీ

(3) దండి సముద్రతీరంపై ఉప్పుకల్లులను ఏరుతూ శాసనోల్లంఘనాన్ని చేస్తున్న గాంధి మహాత్ముడు

(4) 1930 లో బొంబాయిలో సత్యాగ్రహులపై పోలీసుల జులుం

(5) 1942 లో "క్విట్ ఇండియా" ఉద్యమ ప్రారంభానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిన సర్ స్టాఫర్డ్ క్రిప్సుతో విఫల రాయబారాలు జరిపి, క్రిప్సు బసనుంచి బయటికి వస్తున్న బాపూజీ

(6) బొంబాయిలో జరిగిన ఎ. ఐ. సి. సి. సమావేశంలో "క్విట్ ఇండియా" తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్న గాంధీజీ

జాతీయ, అంతర్జాతీయ రంగాలలో ఇండియా సాధించిన విజయాలు

—ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ సంతృప్తి

"నేను భారత స్వాతంత్ర్య అష్టమ వార్షికోత్సవ శుభ సమయంలో నా దేశ ప్రజలకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలను, అభినందనాలను అందజేస్తున్నా"నని ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అభిభాషించారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ నేడు ప్రజలకిచ్చిన సందేశంలో ఇంకా క్రిందివిధంగా పేర్కొన్నారు:

"దేశ పునర్నిర్మాణ కృషిలో మనం సాధించిన విజయాలదృష్ట్యా నేమి, ప్రపంచంలో సుస్థిర శాంతిసాధన కృషికి విరామం బరంగా మనకు ఉచితమని తోచిన పద్ధతిని దోహదం చేయడానికి మనం అనుసరిస్తున్న విధానందృష్ట్యా నేమి మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన పిమ్మట గడచిన సంవత్సరాలలో విన్నటితో పూర్తి ఆయినదానికి ప్రత్యేక ప్రాముఖ్యం కలదు.

"మన తొలి పంచవర్ష ప్రణాళిక అమలు పూర్తికానున్న ఈ సమయంలో వస్తువుల అధికోత్పత్తి రూపంలో, సర్వతోముఖాభివృద్ధి రూపంలో దానివల్ల కలుగుతున్న సత్ఫలితాలు అప్పుడే కానవస్తున్నవి.

"స్వతంత్ర భారత దేశం తలపెట్టిన సర్వతోముఖాభ్యుదయ సాధన కృషికి నాందీ వాచక ప్రాయముమాత్రమే అయిన ఈ విజయాలు కొందరు ప్రకటిస్తున్న సందేహాలు, కళంకాలు పూర్తిగా నిరాధారమైనవని నిరూపించడానికి చాలు. దేశంలో శ్రేయోరాజ్య స్థాపనకు మనం కంకణం కట్టుకొన్నాము. మనం సరియైన మార్గంలోనే పురోగమిస్తున్నామనీ, మనం ఈ మార్గంలోనే పురోగమనాన్ని దీక్షతో, ద్విగుణీకృతోత్సాహంతో కొనసాగించడమే అభ్యుదయ దాయకమనీ మన తొలి పంచవర్ష ప్రణాళిక ఫలితాలు మనలను ఉద్బోధిస్తున్నది

"ఇక అంతర్జాతీయ వ్యవహార రంగంలో కూడా మనం ఇంతటి ప్రముఖ విజయాలనే సాధిస్తూవుండడం గర్వకారణమైన విషయం. మన ప్రధాని పండిట్ నెహ్రూ ఇటీవల సోవియట్ రష్యాకు, ఇతర యూరోపియన్ దేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిచోట కూడా ప్రజలు ఆయనకు హృదయపూర్వకంగా, బ్రహ్మాండంగా స్వాగతమిచ్చి తమ గౌరవాదరాలను వెల్లడించారు.

"శాంతియుత సహజీవనంలో ఆయనకుగల అచంచల విశ్వాసం, మన మహోన్నతాదర్శాలనుగురించి ఆయన చేసిన విపులప్రచారం ఫలితంగా ప్రపంచ రాజ్యాలమధ్య శాంతికి, పరస్పర గౌరవానికి 'పంచశీల' ఇప్పుడు మహోజ్వల చిహ్నమై అలరారుతున్నది

"కనుక, శాంతి, సహనం అనే మన ఆదర్శాలను మన మాతృదేశ సంప్రదాయానికి అనుగుణంగా, మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంకింద త్రికరణశుద్ధిగా ఆచరణలోనికి గొనిరావడం మన దేశ ప్రజలందరకు విధ్యుక్తధర్మమైవున్నది

"నేటితో ప్రారంభమైన సంవత్సరం విన్నటితో పూర్తి అయిన దాని కంటె మీకు ఎక్కువ సౌఖ్య సౌభాగ్య ప్రదంగా వుండాలని కోరుతున్నాను. మన ప్లానింగ్‌కు, మన అభివృద్ధి కార్యక్రమాలకు లక్ష్యమైన సమష్టి శ్రేయస్సు సాధనకై మీలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా, శక్తి వంచన లేకుండా కృషి చేయగలరని ఆశిస్తున్నాను."

న్యూయార్క్‌లో తుపాను

న్యూయార్క్, ఆగస్టు 13 — నేడు న్యూయార్క్‌నగరంలో విపరీతమైన తుపాను కొట్టి ఎలెక్ట్రిక్ తీగలు తెగిపోయి, రైళ్ళు నిలిచిపోయినవి.

మొత్తం తొమ్మండుగురు తుపానులో చిక్కి మరణించినట్లు తెలుస్తున్నది

వరక, వాణిజ్యాలలో ఒక దేశం సరుకులపై మరొక దేశం విధించే సుంకాల విషయంలో పశ్చిమ జర్మనీ, జపాన్‌లు 13 వ తేదీన ఒక ఒడంబడికను చేసుకున్నవి.

జాతీయ వికాస కేంద్రాల కృషి

(9 వ పేజీ తరువాయి)

ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. పాలపొడి ఫ్యాక్టరీలకు స్థాపించడంలో పాలను నిలవవుంచే సమస్య కూడా తీరిపోయింది.

వాతావరణశాస్త్రంకూడా వ్యవసాయదారుకు ఇప్పుడు అమూల్యమైన సేవచేస్తోంది. వర్షం వస్తుందో లేదో తెలుసుకోడానికి, లాలూతాత ఎండకు చెయ్యి అడ్డంపెట్టుకుని ఆదేకదీక్షగా ఆకాశంవైపుకు చూస్తూ, దాని కదలికలనుబట్టీ గాలిపాటునుబట్టీ ఆ విషయం జోస్యం చెప్పేవాడు. ఇప్పుడు అతని మనుమడికి ఇట్టి జోస్యాలతో నిమిత్తంలేదు. వాతావరణ శాఖవారి అంచనాలు అతనికి ఎప్పటికప్పుడు అందజేయబడుతూ ఉంటాయి.

మత్స్య పరిశ్రమకూడా ఇటీవల ఎంతో అభివృద్ధి చెందింది. వరిపైరుతోపాటు చేపలను కూడా పెంచడానికి అనేకచోట్ల సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి.

కాస్పగడ్డితో అడివిగా తయారుఅయిన బంజరుభూమి అనేకం ఇటీవల ట్రాక్టర్ల సహాయంతో వ్యవసాయయోగ్యం చేయబడ్డాయి.

వ్యవసాయాభివృద్ధికి సంబంధించిన ఈ అన్ని కార్యక్రమాలూ ఒక నిర్ణీత పథకం ప్రకారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యాన నిర్వహించబడుతున్నాయి. పంట ఎక్కువగా పండించడానికి దేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానాలలో, జపానుపద్ధతి వరిసాగు ముఖ్యంగా పేర్కొనదగింది.

శాస్త్రజ్ఞులు పరిశోధనలూ ప్రయోగాలూ ఎన్ని జరిపినా, వాటిఫలితాలను రైతుకు అందుబాటులోకి తీసుకురానంతవరకూ, వాటివల్ల ప్రయోజనం ఉండదు. రైతుకు నూతన విజ్ఞాన విశేషాలను తెలియజేసి వాటిని ఆచరణలో పెట్టడానికి రూపొందించిన కార్యక్రమమే జాతీయ వికాస కార్యక్రమం. ఈ కృషిలో గ్రామీణులకు శాస్త్రజ్ఞులకు మధ్య సహాయకులుగా గ్రామ సేవకులు వ్యవహరిస్తారు. రైతుల సమస్యలను శాస్త్రజ్ఞులకు నివేదించడం, శాస్త్రజ్ఞులు వాటికి కనిపెట్టిన ప్రతిక్రియలను రైతుకు తిరిగి తెలియబరచి వాటిని అమలుజరిపించడం, గ్రామీణకార్యకర్తల ముఖ్యకర్తవ్యం. లాలూతాత కాలంలో మన రైతాంగం ఇట్టి సౌకర్యాలను ఎప్పుడూ అనుభవించి ఉండలేదు.

లాలూతాత ఒలకపోసిన బోసినవ్వు కేవలం ఆయన వ్యక్తిగత సంతోషానికిమాత్రమే సూచన కాదు; ప్రజానీకం అనుభవిస్తున్న ఐశ్వర్య సౌభాగ్య పరంపరాభివృద్ధికి ఒక వయోవృద్ధుడు వ్యక్తంచేసిన హృదయపూర్వక అభినందన అది.

వడ్ల ధరలలో కొంచెం పెరుగుదల

కర్నూలు, ఆగస్టు 14—రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో గత జులై 31 వ తేదీతో అంతమైన పక్షం రోజులలో వడ్ల ధరలలో కొంచెం పెరుగుదల కనిపించింది. మరికొన్ని జిల్లాలలో ధరలు నిలకడగా వున్నాయి. ఒక్క చిత్తూరుజిల్లాలో మాత్రం వడ్లధరలు కొద్దిగా పడిపోయాయి.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోను ధాన్యం వ్యాపారం సాఫీగా కొనసాగుతున్నది.

బొంబాయి ఆగస్టు 13 — ఆల్ ఇండియా రేడియో డిల్లీ కేంద్రం తలపెట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ లెక్చర్సు ప్రారంభోత్సవం జరపడానికై శ్రీ సి రాజగోపాలాచారిగారు నేడు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చారు.

సదరన్ రైల్వే

నోటీసు

[...] రైల్వే [...]

రిఫెండ్ పాటర్ అమ్మకం

ఈ క్రింద పేర్కొన్న బడిన రైళ్లలో ఏడాది పొడుగునా ప్రత్యేకంగా రిజర్వు చెయ్యబడిన కంపార్ట్‌మెంటులో ఎరేటెడ్ వాటర్స్, ఐస్ అమ్మడానికి అనుబంధంగా ఎరేటెడ్ వాటర్ మాన్యుఫేక్చరర్స్‌నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి.

రైలు నెం.		ప్రయాణంమధ్య సర్వీస్
901; 902	పూనామెయిల్స్	బెంగుళూర్, పూనాలమధ్య
903; 904	పూనా ఎక్స్‌ప్రెస్‌లు	బెంగుళూరు, పూనా
44; 43	హౌరా మెయిల్స్	మద్రాసు, వాల్తేరు
241; 242	కల్కత్తాలు ఎక్స్‌ప్రెస్‌లు	మచిలీపట్నం, ద్రోణాచలం

దరఖాస్తుదారు పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంటువారిచే సర్టిఫై చెయ్యబడినట్టి ఎరేటెడ్ ఐస్‌ఫ్యాక్టరీలు కలిగి వుండవలెను. ఐస్ వేర్చిమన్‌కు ప్రతి రైలులోను ఎనిమిది సీట్లకు మించని ఒక కంపార్టుమెంటు ప్రత్యేకించబడుతుంది. ఎరేటెడ్ వాటర్స్‌కు, ఐస్‌కు రేట్లు రైల్వే అధికారులే, అప్పుడప్పుడు నిర్ణయిస్తూవుంటారు. దీనికి ఏవిధమైన లైసెన్సు రుసుము వసూలు చెయ్యబడదు. ఎన్నుకోబడ్డ దరఖాస్తుదారు ఆ తర్వాత అధికారులచే ఏ లైసెన్సు రుసుమైనా విధింపబడే పక్షంలో దానిని చెల్లించడానికి కూడా సిద్ధపడివుండాలి.

ఒక దరఖాస్తుదారు ఒకటికి మించి పైన పేర్కొన్న సర్వీసులను నిర్వహించవచ్చు. దరఖాస్తులు చీఫ్ కమ్మర్షియల్ సూపరింటెండెంట్, సదరన్ రైల్వే, మద్రాసు వారి ఆఫీసుకు 1-9-1955 వ గాని, అంతకు ముందుగా గాని చేరాలి.

చీఫ్ కమ్మర్షియల్ సూపరింటెండెంట్,
మద్రాసు, 13-8-55.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

సివిల్ ఇంజనీరింగ్ కాలేజి, మచిలీపట్నం, (ఆంధ్ర)

బి. ఇ. డిగ్రీకి సమానముగా రికగ్నయిజు కాబడిన ఎ. యం. ఐ. యి (ఇండియా) పరీక్షకు 3 సంవత్సరాల కోర్సునకు ప్రవేశములు తీవ్రముగా జరుగుచున్నవి. ఇప్పటికి ఒక బి. ఎస్‌సి., 8 మంది బి. ఎస్‌సి. లతో సహా 31 మంది చేర్చబడినారు. కొన్ని సీట్లు ఖాళీగా వున్నవి. కాలేజి గొప్ప విద్యార్థులు గల ప్రత్యేక లెక్చరర్లతో పగటిపేళ మాత్రం రోజుకు ఆరు గంటలు పనిచేయును. ఇంటర్ (ఎం పి సి.) ప్యాస్ అయిన [...] రు. 1/- ఎం. ఓ. పంపుచు వ్రాయండి.

"ట్రిప్లెక్స్ గ్లాస్" అన్ని కార్లకు, ట్రక్కులకు న్యాయసమ్మతమైన ధరలకు క్రొత్త స్టాకు నుంచి సేఫ్టీ గ్లాస్ లభించును. చిరునామా:
ఎస్.ఎం.యూసఫ్, డైరక్టు ఇంపోర్టర్స్,
మోటార్ గ్లాస్ స్పెషలిస్టు,
37, దేవరాజ మొదలి వీధి, మద్రాసు-3.

కావలెను

మా ఆకర్షణీయమైన క్యాలండర్లకు అనుభవజ్ఞులైన ఏజంట్లు కావలెను. ధారాళమైన కమిషన్. Ajanta Art Calendar Mfg. Co. P.B. No. 255, Madras-3

పిల్లవాడు తప్పిపోయినాడు

నా కుమారుడు భూషయ్య, వయస్సు 16 సం॥లు. చామనచాయ, మోచేతులపై వల్లి పేహపోడ మచ్చలు. మతిభ్రమించి తిరుగుచున్నాడు. ఆచూకీ తెలిపినవారికి రు 25/-లు బహుమతి. పిన్నమనేని అప్పయ్య వన్నాప్ భూషయ్య పెల్లటూరు, త్రావ (పోస్టు) తెనాలి తాలూకా.

కోర్టు నోటీసు

రాజమండ్రి సబుకోర్టులో (ఎస్ ఏ 115/1955
వాది పోలిశ రామారావు సా॥ ములకల్లంక
ప్రతివాది పీరుకొండ నరసింహారావు

ఈ వాది ప్రతివాది వ్రాయ్య ది 4-4-1952 తేదీ ప్రోనోటు వయిన రు. 932-0-0 లకు, ఖర్చులు, దర్మిలావడ్డీ రాబట్టుకొనుటకు దావా చేసి, అతని నివాసస్థానమైన వంగలపూడి గ్రామమునకు రెండుసార్లున్నూ అతని పెద్దాపురం అడ్రస్సునకు ఒకసారిన్నీ దావానోటీసు పంపించినప్పటికిన్నీ దావా వంగతి ఖర్చుండిన్నీ నోటీసు పుచ్చుకొనక తప్పించుకొంటూ ఉన్నాడు. కోర్టువారు తిరిగి నావా నోటీసు నిమిత్తం 19-8-55 తేదీకి వాయిదా వేసినందున సదరు తేదీని పగలు 11 గంటలకు ఈ ప్రతివాది కోర్టుకు హాజరుకాని ఎడల అతని పరోక్షమందు డిక్రీ చేయుదురని తెలియపర్చడమైనది. జి. నరసింహారావు. వాది అడ్వకేటు, రాజమండ్రి, ది 7-8-1955

వేలం ప్రకటన

పొరపెల్లి జనార్దనరావు [...] ఓ. ఎస్. 57 & 105/52 పరంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని విలువైన వసతి గృహాలు. నివేశన స్థలాలు. [...] అవి వున్న స్థలాలు 11-9-55 న ప్రారంభించి వేలంద్వారా విక్రయించబడును. ఆత్మకూరు గ్రామంలోని [...] మెట్ట భూములు కూడా 12-9-55 న ఉదయం 9 గం॥లకు [...] వేయబడును. ఇతర వివరాలకు, [...] మద్రాసు-1 [...]

'గోవా విమోచనోద్యమానికి ఢిల్లీ అడ్డు తగులదు'

కాని, శాంతియుత చర్యలు అతి ముఖ్యమని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 13—

"గోవా భారత దేశంలో అభిన్న భాగం. గోవా విమోచనం కోసం జరిగే శాంతియుత కార్యకలాపానికి భారత ప్రభుత్వం అడ్డు తగులదు" అని భారత ప్రభుత్వ ప్రతినిధి నేడు పోర్చుగీసు విదేశాంగమంత్రి పాలోకున్హా అభ్యర్థనకు సమాధానంగా అన్నాడు.

ఆగస్టు 15 వ తేదీన గోవాలో సత్యాగ్రహులు ప్రవేశించడం వల్ల కలిగే ఉద్రిక్తతను నివారించడం కోసం సత్యాగ్రహుల ప్రవేశం అరికట్టవలసిందిగా పోర్చుగీసు విదేశాంగ మంత్రి కున్హా నిన్న ఇండియా ప్రభుత్వాన్ని సత్య ప్రసంగాన్ని అభ్యర్థించడం "ఆంధ్రప్రభ" పాఠకులకు విదితమే.

ప్రభుత్వ ప్రతినిధి ఇంకా ఇలా అన్నారు: "గోవా పట్ల ఇండియా ప్రభుత్వం వైఖరిని భారత ప్రధాని పండిట్ నెహ్రూ పెక్కు సార్లు తమ ప్రకటనల స్పష్టపరచేవున్నారు. శాంతియుతులైన సత్యాగ్రహులు గోవా విమోచనం కోసం గోవాలో ప్రవేశించడాన్ని నిరోధించడానికి తీవ్ర చర్యలు తీసుకోదు. శాంతియుత విధానాలు అనే విషయానికి మాత్రం ప్రాధాన్యం వుండనేవుంది.

"బొంబాయి ప్రాంతీయ రవాణా అధికారులు సత్యాగ్రహులను తమ మోటారు ట్రక్కులలో గోవాకు తీసుకుని వెళ్ళడానికి నిరాకరిస్తున్నారనే ఫిర్యాదు బొంబాయి ప్రభుత్వానికి సంబంధించింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం ప్రసక్తి లేదు."

గోవా, బొంబాయి రాష్ట్రాలమధ్య రవాణా ఏర్పాట్లను గురించి నేడు పార్లమెంటు లాబీ వర్గాలవారు చాలా తీవ్రంగా విమర్శించారు. కొందరు పార్లమెంటు సభ్యులు, నేడు ప్రధాని నెహ్రూను కలుసుకుని, గోవాకు సత్యాగ్రహులు వెళ్ళడంలో బొంబాయి ట్రాన్స్‌పోర్టు అధికారులు అటంకం కలిగిస్తున్నారనే విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు.

పెద్ద ఎత్తున సత్యాగ్రహంలో పాల్గొనడానికి, భారతీయులు గోవాలో పెద్దఎత్తున ప్రవేశించడానికి భారతప్రభుత్వం ఎప్పుడు సుముఖంగా లేదని పార్లమెంటరీ లాబీవర్గాలలో అంటున్నారు. కాని, సత్యాగ్రహులు ఏదోవిధంగా గోవా సరిహద్దులు చేరుతున్నారని. ట్రక్కులలో వెళ్ళడానికి అనుమతి లేనంతమాత్రాన స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా జరుప దలచిన గోవాప్రవేశం ఆగదని భావించబడుతున్నది.

బ్రిటన్‌లో రైల్వే సమ్మె జరిగిన సమయంలో రవాణా సౌకర్యాలకు ఇబ్బందికలిగి, సరుకుల దిగుమతి ఆలస్యం జరిగి. ఈలోగా దిగుమతి లైసెన్సుల కాలపరిమితి చెల్లిపోయిన సందర్భాలలో వాటికి మినహాయింపు ఇవ్వడానికి ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది, అలాటి వాటికి గడువును సెప్టెంబరు 15 వ తేదీ దాకా పెంచింది.

బుడత కీచులకు జ్ఞాన జ్యోతి!

బెల్గాం, ఆగస్టు 13—

కాషాయ వస్త్రధారి అయిన ఒక సాధు మలబారు సత్యాగ్రహ దళంతో కలిసి నేడిక్కడికి వచ్చారు.

ఆయన తళతళ మెరుస్తున్న ఒక లోహ శిరస్త్రాణాన్ని ధరించివున్నారు ఈ శిరస్త్రాణం శాంతి గాంధీజీ యశస్సుకు చిహ్నమని, అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న పోర్చుగీసు వారికి ఇది జ్ఞానజ్యోతి కావడం కోసమే తాను దానిని గోవాలోకి తీసుకు వెళుతున్నానని ఆ సాధు పేర్కొన్నాడు.

ఈ సాధు చేతిలో ఒక కాంగ్రెస్ జెండా, ఒక పి. ఎస్. పి. జెండా కలవు. ఇందులో ఒకటి తండ్రి, రెండవది కొడుకు అని ఆయన పేర్కొన్నాడు.

40 మంది గోవా సత్యాగ్రహులపయనం

విజయవాడ నుంచి

విజయవాడ, ఆగస్టు 13—గోవా సత్యాగ్రహోద్యమంలో పాల్గొనడానికి గాను 40 మంది సత్యాగ్రహులు నిన్నరాత్రి బయలుదేరి బెల్గాం వెళ్ళారు.

ఆంధ్ర కమ్యూనిస్టుపార్టీ ప్రబోధాన్ని అంగీకరించి గోవా ఉద్యమంలో పాల్గొనడానికి ముందుకు వచ్చినవారు వీరు.

ఈ సత్యాగ్రహులజట్టు రేపు బెల్గాం చేరుతుంది.

పట్టణ యువజన లీగ్ కార్యదర్శి, పట్టణ కమ్యూనిస్టు కమిటీ సభ్యుడు శ్రీ జలపాటి వెంకటరత్నంగారు ఈ జట్టుకు నాయకత్వం వహించారు.

40 మంది సత్యాగ్రహులలో 32 మంది విజయవాడ వాస్తవ్యులు. నలుగురు బందరు పట్టణ వాస్తవ్యులు. ముగ్గురు తెనాలివారు. ఒకరు రేపల్లెకు చెందినవారు.

ఆంధ్ర కమ్యూనిస్టుపార్టీ ఆహ్వానాన్ని మన్నించి గోవాకు వెళ్ళిన సత్యాగ్రహుల జట్లలో యిది రెండవది. ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన దళాలలో మూడవది. మొదటిది ఆంధ్ర సంఘం ఆదేశానుసారం వెళ్ళింది.

గోవాకు ఒంగోలునుంచి సత్యాగ్రహి పయనం

ఒంగోలు, ఆగస్టు 11—గోవాలో జరుగుతున్న సత్యాగ్రహ సమరంలో పాల్గొనే నిమిత్తం ఈ దినం ఒంగోలునుంచి శ్రీ యిడమగంటి రాఘవరెడ్డిగారు బయలుదేరి వెళ్ళారు.

ఉదయమే భారతీయ జనసంఘం తమ పార్టీ తరపున పంపుతున్న ఈ సత్యాగ్రహికి ఘనమైన వీడ్కోలు యిచ్చారు.

శ్రీమతి గట్టువల్లి లక్ష్మీనరసమ్మగారు సత్యాగ్రహి నుదుట కుంకుమబొట్టు దిద్ది కర్పూర హారతి యిచ్చారు.

జనసంఘం అధ్యక్షులు శ్రీ మంత్రి శివరామకృష్ణరావుగారు సత్యాగ్రహిని పుష్పమాలాలంకృతుని చేశారు. అనంతరం వాద్యాలతో వూరేగింపు జరిగింది.

శ్రీ రెడ్డిగారు నర్సారావుపేట మీదుగా గుంతకల్లుకు వెళ్ళారు.

[...]లతో సమన్వయం పరచవచ్చును, భారీ పరిశ్రమలపై పెట్టిన పెట్టుబడి వెంచవలు సమానంగా పంపిణీ కావడానికి అవకాశమివ్వదనే అభిప్రాయాన్ని కూడా నొక్కి వక్కాణించారు.

ఇండో-అమెరికన్ సాంకేతిక సహకార ప్రణాళిక ప్రకారం ఇండియాకు వ్యవసాయంలో అమెరికా చేయదగు సహాయ కార్యక్రమాలను పరిశీలించడానికి దేశంలో పర్యటిస్తున్న నిపుణుల సంఘం బెంగుళూరులో 26 వ తేదీన సమావేశమై సిఫారసులను తయారుచేస్తుంది.

రైత్వారీ భూములకు గరిష్ఠ ప్రమాణ నిర్ణయం

రాజ్యాంగరీత్యా వున్న చిక్కులపై కేంద్ర న్యాయశాఖవారి పరిశీలన

(మన విలేకరి) న్యూఢిల్లీ, ఆగస్టు 13—

రైత్వారీ భూములకు గరిష్ఠ ప్రమాణాన్ని నిర్ణయించి, అంతకు మించి వున్న భూములను ప్రభుత్వం నిర్ణయించిన రేట్లలోను, భవిష్యత్తులో ఆ భూములను కొనుక్కొనే హక్కుతోను కౌలుదార్లకు యిప్పించేవిషయంలో మద్రాసు ప్రభుత్వం సూచించిన రాజ్యాంగ సంబంధమైన చిక్కులను త్వరలోనే కేంద్ర న్యాయశాఖ వారు పరిశీలించగలరని తెలుస్తున్నది.

ఇండియా రాజ్యాంగంలోని 31వ సూత్రాన్ని పార్లమెంటు సవరించిన ప్రకారం, వ్యవసాయ భూములనుగాని, తదితర ఆస్తులనుగాని, శాసన సభ నిర్ణయించిన ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించి రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొనడానికి అవకాశం కలదని అందరూ అంగీకరిస్తున్నారు. అయితే మద్రాసు ప్రభుత్వంవారు మాత్రం, గరిష్ఠ ప్రమాణానికి మించివున్న భూములను సరాసరిని స్వాధీనం చేసుకొని, పంపిణీ చేసే పథకం అవలంబ సాధ్యం కాదని మద్రాసు ప్రభుత్వం భావిస్తున్నది. అందువల్ల భూములకు గరిష్ఠ ప్రమాణాన్ని నిర్ణయించి, అంతకుమించి వున్న భూములను కౌలుదార్ల మధ్య పంపిణీ చేయాలని మద్రాసు ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. ఇందుకు రాజ్యాంగ రీత్యా అవకాశం, రక్షణ కలదా లేదా అనే విషయంపై వివరణను కోరింది.

ఈ విషయమై నేటి సాయంకాలం ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందాతో, మద్రాసు మంత్రులు శ్రీ కామరాజ్, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ యం. భక్తవత్సలంగార్లు సమాలోచనలు జరిపారు.

ఇండియా రాజ్యాంగంలోని 14,19 సూత్రాలు ఆస్తి హక్కులకు గ్యారెంటీని, ఆస్తులకు సంబంధించిన విషయాలలో వివక్షత చూపకుండా వుండడానికి హామీ యిస్తున్నవి. మద్రాసు ప్రభుత్వం ఉద్దేశిస్తున్న పథకం ఆస్తి హక్కులలో జోక్యం కలిగించుకొనడం కాగలదు కనక, పైన వివరించిన సూత్రాల ప్రకారం. కోర్టులలో దావాలు వేయడానికి అవకాశం కలదా లేదా అనే విషయం కూడా పరిశీలించవలసివుంది.

అయితే ఇండియా రాజ్యాంగానికి జరిగిన నాల్గవ సవరణ వల్ల, ఆస్తులను స్వాధీనం చేసుకొనడానికి, ఆస్తులను క్రమబద్ధం (రెగ్యులేట్) చేయడానికి తేటాకలదని స్పష్టం చేసింది. అంతే కాదు, 14,19,31 సూత్రాల ప్రకారం వున్న హక్కులను పురస్కరించుకొని, కొన్ని రకాల ఆస్తులకు దావాలురాగల అవకాశాలను కూడా రాకుండా చేసింది. ఇలా చేసిన ఆస్తులలో జమీందారీలు, జాగీర్దారీలు, ఇనాములు, తదితర "ఎస్టేటు" భూములు కలవే కాని, పూర్తిస్వామ్యాన్ని కలిగివుండే "రైత్వారీ భూములు" కూడా చేరివుండలేదు. కనకనే తనసకాలానికి రాజ్యాంగ రీత్యా చిక్కులు కలవని మద్రాసు ప్రభుత్వంవారిస్తున్నది.

దానిపై కేంద్రన్యాయశాఖవారిఅభిప్రాయం తెలుసుకున్న తరువాత, ఈ సమస్యపై మద్రాసు, కేంద్రప్రభుత్వాల మధ్య మరికొన్ని చర్చలు జరగగలవని తెలుస్తున్నది.

గవర్నరుకు రాజమండ్రి మునిసిపల్ కౌన్సిల్ పౌరసన్మానం

రాజమండ్రి, ఆగస్టు 12—గవర్నర్ శ్రీ సి. యం. త్రివేది రాజమహేంద్రవరానికి ఈ నెల 21 వ తేదీని వచ్చునప్పుడు ఆయనకు పౌరసన్మానం చెయ్యడానికి మునిసిపల్ కౌన్సిల్ తీర్మానించింది.

నిన్న జరిగిన పట్టణ మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది.

'గుమాస్తా గిరికి నత్తి అనర్హత కాదు'

కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 13— నత్తి వుండడం కేంద్ర ప్రభుత్వ శాఖలలో గుమాస్తా గిరికి అనర్హత కాదని, గుమాస్తా గిరి అభ్యర్థుల మెడికల్ పరీక్షలో నత్తిని అనర్హతగా మెడికల్ ఆఫీసర్లు పరిగణించరాదని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ నేడు నిర్ణయించింది.

నత్తి వున్నవారు ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధంగల ఉద్యోగాలకు తగరని, అలాటి వారిని అలాటి వుద్యోగాలలో నియమించరాదని రైల్వేబోర్డ్ అన్ని రైల్వేలకు సూచన పంపింది.

చైనాకు పత్తి ఎగుమతికి అనుమతి

బొంబాయి, ఆగస్టు 13—ప్రత్యేక రకం ఇండియా పత్తి పది వేల బేళ్ళవరకు చైనాకు ఎగుమతిచేయడానికి ఇండియా ప్రభుత్వం అనుమతించినట్లు నేడు ప్రకటించబడింది.

సెకండరీ ట్రెయినింగ్ స్కూల్ మార్పు

కర్నూలు, ఆగస్టు 13— వెల్లూరులోని గవర్నమెంట్ సెకండరీ ట్రెయినింగ్ స్కూలు వెంకటగిరికి తరలించబడింది.

శ్రీకాకుళం జిల్లాలో మలేరియా నివారణ పథకాల నిర్వహణకు నియమింపబడ్డ హెల్త్ ఆఫీసర్ కార్యాలయం టెక్కలినుండి శ్రీకాకుళం మార్చబడింది.

ద్వితీయ ప్రణాళికలో కుటీర పరిశ్రమల స్థానం

—ఆర్థికమంత్రి శ్రీ దేశ్‌ముఖ్ వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 13—

ఆర్థికమంత్రి శ్రీ సి. డి. దేశ్‌ముఖ్, పార్లమెంటు కాంగ్రెసు పార్టీకి చెందిన ఆర్థిక స్థాయీ సంఘ సమావేశంలో ప్రసంగిస్తూ ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద కుటీర పరిశ్రమల ద్వారా ప్రజల నిత్యజీవితానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తి చేయించే విషయంలో పరిస్థితులను బట్టి ప్రభుత్వ దృక్పథంలో మార్పు రాగలదని సూచించారు.

చిన్నపరిశ్రమలలో పెట్టుబడి, ఉత్పత్తులకు సంబంధించిన కోటాలను నిర్ణయించడానికి నియమించబడిన కార్వే కమిటీ నివేదిక వల్ల, ఆ కోటాలను సాధించడం అసాధ్యమని తెలియవచ్చినప్పుడు, ఆయా వాడకం సరుకుల ఉత్పత్తిని ఫ్యాక్టరీలకు, మిల్లులకు యివ్వడం జరుగుతుందని కూడా ఆర్థికమంత్రి వివరించారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తును ఆమోదించడమంటే, జాతీయాదాయంలో నూటికి 25 వంతుల అభివృద్ధికి, అదనంగా 90 నుంచి 120 లక్షల మందికి పని చూపడమనే ద్వివిధ లక్ష్యాలకు సమ్మతించడం కాగలదని కూడా శ్రీ దేశ్‌ముఖ్ వివరించారట. ఇందులో త్వరితంగా హెచ్చుమందికి పనిచూపడమనే రెండవ లక్ష్యాన్ని సాధించడానికిగాను, చేతివృత్తులు, కుటీరపరిశ్రమల ద్వారా వాడకం సరుకులను ఉత్పత్తి చేయించే విధానం ఉద్దేశించబడింది. దేశంలో తాత్కాలికంగా ఎదుర్కొన్న నిరుద్యోగ సమస్యా నివారణకు "తాత్కాలికంగా" ఉద్దేశించినదే ఈ విధానం; చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు వాటి పురాతన పద్ధతులమీదనే శాశ్వతంగా దేశం ఆధారపడివుండేటట్లు చేయాలనే సంకల్పము ప్రభుత్వానికి లేదనికూడా స్పష్టం చేశారు. హెచ్చుమందికి పని చూపడం ఎంత ముఖ్యమో, అధికోత్పత్తి అంతే అవసరమనికూడా ఆర్థిక మంత్రి వివరించారట.

చిన్న పరిశ్రమలను గురించి కార్వేకమిటీ చేయగల కృషి చాలా ప్రధానమైనదనికూడా ఆర్థిక మంత్రి అన్నారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద చిన్న పరిశ్రమలకు 200 కోట్ల సహాయాలు పెట్టుబడి పెట్టడం ఆచరణసాధ్యమని నిర్ణయించడంతోపాటు, ఈ పెట్టుబడిని పొంది ఉద్దేశించిన మేరకు ఉత్పత్తిని కొనసాగించే యంత్రాంగం ఆర్గనైజేషన్‌ను కూడా ఆ కమిటీవారు సూచించవలసి వుంటుందని చెప్పారు. ఉద్దేశించిన పెట్టుబడి. ఆశించిన ఉత్పత్తి అసాధ్యమని ఈ కమిటీవారి నివేదికనుబట్టి తెలియవచ్చినప్పుడు, కొన్ని సరుకుల వాడకాన్ని మిల్లులకు, ఫ్యాక్టరీలకు అదనంగా యివ్వగలరని చెప్పారు.

హెచ్చుమందికి పనిచూపడంవల్ల లేదా వేతనాలను పెంచడంవల్ల, వాడకంసరుకులకు గిరాకీ పెరగగలదా? అధికోత్పత్తి జరిగిన వాడకం సరుకులన్నీ వినియోగింపబడగలవా? అన్న ప్రశ్నలకు శ్రీ దేశ్‌ముఖ్ సమాధానం చెబుతూ వేతనాలకు సంబంధించినంతవరకు తనకేమీ తెలియదని, కాగా హెచ్చుమందికి పనిచూపినప్పుడు దేశంలో వాడకంసరుకుల వినియోగం పెరిగే మాట తథ్యమని మాత్రం చెప్పారు (యు. పి. ఐ)

డాక్టర్ బి. సి. రాయ్ విమర్శ

కలకత్తా, ఆగస్టు 13—పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్ నేడిక్కడ వాణిజ్యవేత్తల సమావేశంలో ప్రసంగిస్తూ ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో సమన్వయం లోపించినదని అన్నారు. ప్రణాళికను తయారుచేసిన వారితో రెండు విషయాలపై తాను విభేదిస్తున్నట్లుగా కూడా వివరించారు. (1) [...] తక్కువ సొమ్మును కేటాయించడం, (2) భారీ పరిశ్రమలకు హెచ్చు మొత్తాలను పెట్టుబడిగా పెట్టడం.

భారీ పరిశ్రమల అభివృద్ధికి తాను అభ్యంతరం చెప్పడంలేదని అంటూ చిన్న పరిశ్రమలను, కుటీర పరిశ్రమలను భారీ పరిశ్రమ[...]

శాంతి

తుదకు ప్రపంచ ప్రజలలో శాంతి సుహృద్భావ పూర్వక వాతావరణం నెలకొంటున్నది. తమ హృదయాలలో ద్వేషం, తమ నేత్రాలలో క్రోధంకల ప్రజలు తమ దౌర్బల్యాలకు స్వస్తిచెప్పి తమ వ్యవహారాలను గురించి అన్నదమ్ములవలె మాట్లాడుకొంటున్నారు. స్వాతంత్ర్యం లభించిన పిదప ఎనిమిది సంవత్సరాలుగా సంప్రదాయ సిద్ధంగా శాంతి ప్రియమైన ఇండియా, శాంతిస్థాపనకు చేసిన కృషి ఫలితమే యిదంతా.

సమృద్ధి

ఇప్పుడు వారు అందరికోసం అధికంగా ఉత్పత్తి చెయ్యడానికై తమ కత్తులను బద్దలుకొట్టి నాగటి కర్రలను తయారుచేస్తారు. ఇప్పుడు వారు అందరికోసం ఉడుపుల నేతకు తమ బేయనెట్లనుంచి కుదుళ్లను పొందిస్తారు. ఇప్పుడు వారు అందరికి వసతి ఏర్పాటు చెయ్యడానికై ఫిరంగులు కరగించి స్తంభాలు పోస్తారు. ఇప్పుడు వారు మానవులకు సుతీరం, సుగమం కావడానికి రోడ్ల నిర్మాణానికై కోటలను పడగొడుతారు. ఇవన్నీ కూడా, స్వతంత్ర భారత్ అవలంబించిన శాంతి కృషి ఫలితమే.

ఆరోగ్యం, సౌఖ్యం

ఇప్పుడు భయవిదూరుడై మనుజుడు ఆరోగ్యం, సౌఖ్యం పొందగలడు. ఇప్పుడు పోరాటం మానవులమధ్య కాదు, మానవుని శత్రువులు—వ్యాధులపైన—ఈ పోరాటంలో ఇండియా శతాబ్దాల క్రితమే ఆయుర్వేదాయుధంతో ప్రవేశించివుంది. గత 40 సంవత్సరాలుగా సాధన ఔషధాలయ మహత్తరమైన ఆయుర్వేద సంప్రదాయాన్ని అనుష్ఠిస్తూ, శుద్ధమైన, అసలైన ఆయుర్వేదౌషధాలు సరసత లభ్యం చేస్తున్నది. నేడు సాధన స్వాతంత్ర్యం సిద్ధించిన తొమ్మిదవ సంవత్సరంలో తన కృషిని ద్విగుణీకృతం కావించడానికి తిరిగి వాగ్దానం చేస్తున్నది.

సాధనఔషధాలయ ఢాకా

శుద్ధమైన, అసలైన ఆయుర్వేద ఔషధములు తయారుచేయు ప్రముఖసంస్థ, బ్రాంచిలు, ఏజన్సీలు, ప్రపంచం అంతటవున్నవి.

అధ్యక్ష డాక్టర్ జోగేస్‌చంద్రఘోష్ ఎం. ఏ., ఆయుర్వేద్-శాస్త్రి, ఎఫ్. సి. ఎస్. (లండన్), ఎమ్. సి. ఎస్. (అమెరికా)
మాజీ కెమిస్ట్రీ ప్రొఫెసర్, భాగల్పూర్ కళాశాల
కలకత్తా కేంద్రం—డాక్టర్ నరేస్‌చంద్రఘోష్ ఎం. బి., ఆయుర్వేద్-ఆచార్య, 36, గోల్ పారారోడ్, కలకత్తా-37.

గోవాలో మార్షల్ లా: మిలిటరీ గవర్నర్‌కు పూర్తి అధికారాలు

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక విలేకరి) గోవా సరిహద్దు, ఆగస్టు 14 — నేటి ఉదయంనుంచి గోవా అంతటా సైనిక శాసనాన్ని పోర్చుగీస్ ప్రభుత్వం విధించినట్లు తెలుస్తున్నది.

మార్షల్ లాను అమలు జరపడానికి మిలిటరీ గవర్నర్‌కు పూర్తిగా అధికార మివ్వబడిందని కూడా తెలుస్తున్నది.

పోర్చుగీస్ ప్రభుత్వం తాజాగా తీసికొన్న ఈ నిర్ణయాన్ని గురించి ఇంతకన్నా మించిన వివరాలు తెలియలేదు.

ఇటీవల ఇండియాలోనికి వచ్చివేసిన గోవా స్వాతంత్ర్యోద్యమంలో చేరిన ముగ్గురు పోర్చుగీసు సైనికులు, పోర్చుగీసు సైన్యంలోని తమకోటి వారికి విజ్ఞప్తిచేస్తూ శాంతియుతంగా 15వ తేదీన గోవాలో ప్రవేశిస్తున్న సత్యాగ్రహులపై హింసను ప్రయోగించవలదని కోరారు.

పోర్చుగీసు సైనికులు ఎంతటి ఉత్తమ లక్ష్యానికి కృషి చేస్తున్నారో, అంతగానూ ఉన్నతమైన లక్ష్యసాధనకే గోవాలో సత్యాగ్రహులు ప్రవేశించబోతున్నారని, వారికి సహాయం చేయడంవల్ల పోర్చుగీసు సైనికులకు నష్టం జరుగకపోగా అది ఫాసిస్టు సాలజార్ ప్రభుత్వం అంతరించడానికి దోహదమిచ్చి పోర్చుగీసు సైనికులకు కూడా లాభదాయకం కాగలదని ఈ విజ్ఞప్తిలో వారు పేర్కొన్నారు.

గోవా విమోచన సత్యాగ్రహం

సరిహద్దుకు 500 మంది వలంటీర్లతో మొదటిజట్టు ప్రయాణం

బెల్గాం, ఆగస్టు 14–రేపు గోవాలో ప్రవేశించే నిమిత్తం నేటి ఉదయం 500 మంది సత్యాగ్రహులు ఇక్కడినుంచి ప్రయాణమై వెళ్లారు. గోవాసరిహద్దు ఇక్కడికి 30 మైళ్ల దూరంలో కలదు.

సరిహద్దుదాటిన తరువాత అడవులగుండా మరి 48 గంటలు ప్రయాణంచేస్తేనే గాని పోర్చుగీసు పోలీసు, మిలిటరీ ఔట్‌పోస్టులను సత్యాగ్రహులు చేరుకోజాలరు.

ఈ సత్యాగ్రహదళం గోవాలో ప్రవేశించిన మొదలు గ్రామాలను విముక్తం చేసుకొంటూ పోగలదని ఈ దళం నాయకులు పేర్కొన్నారు.

గత కొద్దిరోజులనుంచి వాన గాలి కొడుతున్నది. నేటి ఉదయం మాత్రం ఆకాశం నిర్మలంగా వుండి, సత్యాగ్రహుల యాత్రను సుగమంచేసింది. ఈ దళం కూడా రెండు లారీలలో ఆహారసామగ్రి బైలుదేరింది. 17 మైళ్లు పోయి అక్కడ భోజనంచేసి, ఈదళం తిరిగి తనయాత్రను సాగించగలదు.

700 మంది సత్యాగ్రహులతో కూడిన మరొకదళం నేటి వుదయం 12 బస్సులలో సావంత్‌వాడికి బైలుదేరింది. 400 మంది నిన్న, 100 మంది మొన్న సావంత్‌వాడికి వెళ్ళి వున్నారు. సావంత్‌వాడిదగ్గర గోవా సరిహద్దును రేపు ఉదయం 1200 మంది సత్యాగ్రహులు దాటగలరు. ఢిల్లీలో ఎర్రకోటలో రేపు ప్రధాని నెహ్రూ పతాకవందనోత్సవం చేస్తున్న సమయంలోనే ఇక్కడ గోవా సరిహద్దును సత్యాగ్రహులు దాటగలరు.

గూడ్సుబళ్ళను సత్యాగ్రహులు ఉపయోగించుకోవడం నిషేధించబడడంవల్ల సత్యాగ్రహ కార్యక్రమంలో కలిగిన ఇబ్బందులు గురించి నాయకులు కొంత ఆందోళన పడుతున్నారు.

డామన్‌లో కుంభవృష్టి

గత రాత్రి డామన్ సరిహద్దు ప్రాంతంలో కుంభవృష్టికారణంగా డామన్ గంగానది బాగా పొంగి సత్యాగ్రహదళాల యాత్రకు అంతరాయం కల్పించిందని వార్తలు చెపుతున్నాయి.

కలకత్తాలో విద్యార్థుల సమ్మె

గోవా విమోచనోద్యమాన్ని బలపరుస్తూ

కలకత్తా, ఆగస్టు 13 —గోవా, డయ్యూ, డామన్‌ల విమోచనోద్యమంతో సంపూర్ణంగా సహకరించడానికి నేడిక్కడ బహిరంగ సభలో సంసిద్ధత ప్రకటించబడింది. పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మేఘనాద షా అధ్యక్షతను జరిగిన ఈ సభలో పోర్చుగీసు అధికారుల దౌర్జన్యాలను ఎదుర్కొంటూ విమోచనోద్యమాన్ని కొనసాగిస్తున్న గోవా సోదరులను అభినందిస్తూ సహకారాన్ని ఇవ్వగలమని సూచియిస్తూ తీర్మానం జరిగింది.

ఈ సభ జరగడానికి ముందు ఒక ఊరేగింపు, హెచ్చుమంది విద్యార్థులతో బయలుదేరి వెల్లింగ్టన్ స్క్వేర్‌కు చేరింది. అక్కడనే బహిరంగసభ జరిగింది. వేలకొలది విద్యార్థులు నేడు తరగతులకు హాజరుకాక "క్విట్ గోవా" నినాదాలు చేస్తూ ఊరేగింపులు జరిపారు. యూనివర్సిటీ ఆవరణలో బహిరంగ సభ జరుపుకొని, స్థానికంగా వున్న పోర్చుగీసు ప్రతినిధి కార్యాలయం ముందు ప్రదర్శనాలు చేశారు. కలకత్తా చుట్టుపట్ల పల్లెలలో కూడా నేడు సభలు జరిగినవి.

దక్షిణ భారతంలో "రాష్ట్రపతి నిలయం" హైదరాబాద్‌లోని బొలారం రెసిడెన్సీ, నేటినుంచి "రాష్ట్రపతి నిలయం"గా వ్యవహరించబడుతుంది

"సమైక్య భారతానికి హైదరాబాద్ చిహ్నం"

బొలారంలో రాష్ట్రపతి నిలయానికి ప్రారంభోత్సవం జరుపుతూ ప్రసాద్ ఉద్ఘాటన

"ఈ నిలయం దేశంలోని అన్ని ప్రాంతాలను కలిపే మరొక కొలికి"

హైదరాబాద్, ఆగస్టు 14—

"హైదరాబాద్ భౌగోళికంగానే కాక భాషాదృష్టితోను భారత దేశానికి కూడలి. ఇది పెక్కు భాషల సంగమ స్థలం. ఈ సంగమం భారత దేశ సమైక్యానికి చిహ్నం" అని ప్రెసిడెంట్ ప్రసాద్ నేడు వుదయం బొలారం రెసిడెన్సీలో "రాష్ట్రపతి నిలయానికి" ప్రారంభోత్సవం జరిపిన సందర్భంలో అన్నారు.

ఈ నిలయం దక్షిణ ప్రాంతాన్ని, ఉత్తర ప్రాంతాన్ని, పూర్వ, పశ్చిమ ప్రాంతాలను-నిజానికి దేశంలోని అన్ని ప్రాంతాలను కలిపే కొలికిగా వర్తిస్తుందని ఆయన అన్నారు.

80 యకరాల స్థలంలో వున్న ఈ దివ్య భవనం బ్రిటిష్ పరిపాలన కాలంలో బ్రిటిష్ రెసిడెంట్ నివాసంగా వుండేది. హైదరాబాదుకు 11 మైళ్ళలో వున్న ఈ భవనాన్ని వంద సంవత్సరాలక్రితం అప్పటి నిజాం ప్రధాని రాజా చందూలాల్ కట్టించారు. ఈ హవేలీలో 24 పెద్ద-దర్బారు తీర్పుగల-హాల్సు, 17 కట్టడాలు వున్నాయి. హవేలీకి పైన మధ్యన పెద్ద పతాక స్తంభం గంభీరంగా ప్రతిష్ఠించబడివుంది.

ప్రెసిడెంట్ కర్నూలుకు వెళ్ళుతూనే దిక్కడ 90 నిమిషాలపాటు ఈ భవనంలో విశ్రాంతి తీసుకున్నారు.

రాష్ట్రపతి నిలయం

ఢిల్లీలోవున్న ఇండియా ప్రెసిడెంట్ భవనం పేరు "రాష్ట్రపతి భవన్" సిమ్లాలో వున్నది "రాష్ట్రపతి నివాస్". దక్షిణ భారతంలో వున్న ఈ భవనకు దక్షిణాది భాషల సంప్రదాయానికి అనుగుణంగా - తెలుగులోను, తమిళ్‌లోను నిలయం అనే మాటకు ఇల్లు అనే అర్థం వుండి గనుక ఎంతో ఆలోచించినమీదట — "రాష్ట్రపతి నిలయం" అని ప్రెసిడెంట్ ప్రసాద్ నామకరణం చేశారు. ఈ నిలయాన్ని ప్రెసిడెంట్ ప్రసాద్ లాంఛనంగా స్వాధీనం చేసుకోగానే ఆయన ప్రత్యేక పతాకం నిలయంపై ఎగురవేయబడింది.

నిజాం నవాబు స్వాగతం

హైదరాబాద్ రాజప్రముఖ్ నిజాం నవాబు ప్రెసిడెంట్ ప్రసాద్‌కు స్వాగతం చెబుతూ, ఇండియన్ యూనియన్ రాజధాని ఢిల్లీ దూరంగా వున్నందున యూనియన్ ప్రభుత్వం దక్షిణభారతం పట్ల తగినంత శ్రద్ధ వహించడం లేదనే భయాందోళనలు దక్షిణ భారతం ప్రజలలో చాలమందికి వుందని వాస్తవాన్ని గ్రహించిన నాటోటివారు అలాటి భయాందోళనలు నిరాధారమని గుర్తించారని, ప్రెసిడెంట్ అధికారపూర్వకమైన విడిది దక్షిణ భారతంలో ఏర్పాటు చేయబడడంవల్ల దక్షిణభారత ప్రజలకు ఆ భయం పోవడమేకాక, వారికి— ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు సంతోష కారణమైందని అన్నారు. ఈ నిర్ణయం మన జాతీయ సమైక్యాన్ని ప్రతిఫలింపజేయడమేకాక, మన రిపబ్లిక్ సమైక్యంవల్ల ఇతోధిక శ్రద్ధ వహించాలని కూడా సూచిస్తున్నదని అన్నారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ హామీ

ప్రెసిడెంట్ ప్రసాద్ రెసిడెన్సీ భవనాన్ని తనకు అప్పగించినందుకు హైదరాబాద్ ప్రభుత్వానికి ధన్యవాదా లర్పిస్తూ, హైదరాబాద్ రాష్ట్రంలో రాష్ట్రపతి నిలయం దేశం నాలుగు ప్రాంతాలను సన్నిహితం చేసే కొలికిగా కాగలదన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు:

"ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరం కనీసం ఎనిమిది వారాలపాటు దక్షిణ భారతంలో వసిస్తూ దక్షిణభారతంలో వివిధ ప్రాంతాలను దర్శించాలని విరుదు నిర్ణయించబడింది. ఈ నిర్ణయం మేరకు విరుదు నేను మైసూరులో ఐదువారాలున్నాను. ఈ సంవత్సరం హైదరాబాద్‌లో మూడు వారాలున్నాను కర్నూలులో దాదాపు పదిరోజులుంటాను. నవంబర్‌లో తమిళనాడుకు వెళ్తాను.

"రాష్ట్రప్రభుత్వాలకు ఎక్కువ ఇబ్బంది లేకుండా నేను వచ్చి దిగడానికి దక్షిణాదిలో ఒక అధికార భవనం వుండడం మంచిదని మొన్న నేను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అనుకున్నాను. ప్రెసిడెంట్ బస మనమధ్యనే వుందనే సంతృప్తిని ఈ రాష్ట్రపతి నిలయం కలిగిస్తుంది.

"భారత దేశంలోని ఏ ప్రాంతమైనా, ఢిల్లీకి ఎంతదూరంలో వున్నప్పటికీ, తమపట్ల ఢిల్లీ శ్రద్ధవహించడంలేదనే భావం తొలగించడానికైతేనేమి, దేశంలోని రెండు భాగాలపట్ల ఎలాటి విచక్షణచూపడంలేదని దాక్షిణాత్యులకు విశ్వాసం కలిగించడానికైతేనేమి ఈ నిర్ణయం జరిగింది. భారత ప్రభుత్వానికి సంబంధించినంతవరకు అందరిని సమానంగా చూడడం, అందరికి సౌఖ్యం సంతృప్తిలలో సమానావకాశాలు కల్పించడం దాని దృఢ విశ్వాసం. దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధిచెందలేదు. తక్కువఅభివృద్ధి చెందిన ప్రాంతాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపబడుతుంది. దీనిని విచక్షణ అనివ్యాఖ్య చేయకూడదు అందరినీ సమానస్థాయికి తేవడానికి ప్రయత్నం.''

డాక్టర్ ప్రసాద్ నేడు ఉదయం గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో ఇక్కడికి వచ్చారు. నాంపల్లి స్టేషనులో ఆయనకు రాజప్రముఖ్, మంత్రి స్వాగతమిచ్చారు. తర్వాత ప్రెసిడెంట్ సపరివారంగా రాష్ట్రపతి నిలయానికి కారులో బయలుదేరారు.

రాష్ట్రపతి నిలయంలో శిఖ్ రెజిమెంటు బాలూకు ఆరవ బెటాలియన్ ప్రెసిడెంట్ ప్రసాద్‌కు సైనికవందనం చేసింది. నిలయాన్ని లాంఛనంగా స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రెసిడెంట్ అల్పాహారం స్వీకరించారు.

తర్వాత ఆయన కర్నూలుకు బయలుదేరారు.

నిన్న సాయంకాలం రైలు నాగపూర్‌లో ఆగినప్పుడు మధ్యప్రదేశ్ గవర్నర్ డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు, ముఖ్యమంత్రి పండిట్ రవిశంకర్ శుక్లా రైలు స్టేషనులో ప్రెసిడెంట్ ప్రసాదితో 20 నిమిషాలకుపైగా సంభాషించారు.

బాల్కన్ జీవరీపక్షాన ఒక తొమ్మిదేళ్ళ బాలుడు ప్రెసిడెంట్ ప్రసాద్‌కు పుష్పగుచ్ఛం అందించారు.

గోవా సత్యాగ్రహులపై కాల్పులు జరిగితే—

ప్రెసిడెంట్‌కు విజ్ఞాపన

న్యూఢిల్లీ, ఆగస్టు 14—రేపు గోవాలో సత్యాగ్రహులపై పోర్చుగీసు అధికారులు కాల్పులు జరిగి, సత్యాగ్రహులలో కొందరు మరణించడమే జరిగితే ఇండియాలో స్వాతంత్ర్య దినోత్సవాలను రద్దు చేయాలని ప్రెసిడెంట్‌కు ఢిల్లీ ప్రజా-సోషలిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది.

లారీ కిందపడి బాలుని మరణం

డ్రైవర్ అరెస్టు

నెల్లూరు, ఆగస్టు 11—నిన్న వుదయం కోవూరునుంచి సైకిలుపై వస్తుండిన 12 ఏండ్ల బాలుడు షేక్ బషీర్ పెన్నానదిరోడ్డు బ్రిడ్జి దక్షిణపుకొనవద్ద ప్రమాదవశాత్తు లారీక్రింద పడి వెంటనే మరణించాడు.

లారీ డ్రైవరు షేక్ ఆలీ బాబాను పోలీసువారు అరెస్టుచేసి రిమాండులో పెట్టారు. దర్యాప్తు సాగుతున్నది.

గత మాసంలో రష్యా వెళ్ళి అక్కడి ఆరోగ్య, వైద్యవిధానాలను పరిశీలించిన ఆరుగురు సభ్యులు గల భారతీయ వైద్యుల రాయబారవర్గం శుక్రవారంనాడు బొంబాయికి తిరిగి వచ్చింది.

ఆంధ్ర రాజధానిలో ప్రెసిడెంట్ ప్రసాద్‌కు ఘనమైన స్వాగతం

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, ఆగస్టు 14— ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ హైదరాబాద్‌నుంచి నేటి మధ్యాహ్నం ఇక్కడకు చేరగానే ఘనమైన స్వాగతం చెప్పబడింది. జాతీయపతాకాలతో సుందరంగా అలంకరించబడిన ప్రెసిడెంట్ ప్రయాణం చేస్తున్న రైలు స్టేషన్‌కు సమీపించగానే, ఆ చుట్టుపట చేరిన వేలకొలది ప్రజలు "రాజెన్ బాబుకీ జై", "రాష్ట్రపతికీ జై" అంటూ జయజయ ధ్వానాలు చేశారు.

డాక్టర్ రాజేంద్రప్రసాద్ 20 సంవత్సరాల క్రిందట కాంగ్రెసు అధ్యక్షులుగా కర్నూలు వచ్చివున్నారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ రైలునుండి దిగగానే గవర్నరు శ్రీ సి. యం. త్రివేది స్వాగతంచెప్పి, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి గారిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ పుల్లారెడ్డిగారిని పరిచయం చేశారు. శ్రీమతి కుసుం త్రివేది ప్రెసిడెంటు సతీమణి శ్రీమతి రాజవంశీదేవికి స్వాగతం చెప్పారు.

ముఖ్యమంత్రి ముందుగాను, ఆ తరువాత యితర మంత్రులు, ప్రధానాధికారులు సుందరంగా అలంకరించబడిన రైల్వే ప్లాట్‌ఫారం మీద చేరిన తదితర ప్రజానాయకులు ప్రెసిడెంట్‌కు పుష్పమాలలు సమర్పించారు వారి పేర్లు ఇవి :—శ్రీయుతులు ఆర్. లక్ష్మీనరసింహందొర (స్పీకరు), ఎన్. సంజీవరెడ్డి (డిప్యూటీ ముఖ్యమంత్రి), కల్లూరి చంద్రమౌళి (రెవిన్యూ మంత్రి), కళా వెంకటరావు (ప్లానింగ్ మంత్రి), గౌతు లచ్చన్న (విద్యుచ్ఛక్తి శాఖా మంత్రి) డి. సంజీవయ్య (సహకార శాఖా మంత్రి), డాక్టర్ పి. వి. నాగేశ్వరరావు (స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి), అల్లూరి సత్యనారాయణరాజు (ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు), సి. వివేకానందమూర్తి (పబ్లిక్ సర్వీసు కమిషన్ చెయిర్మన్) పి. కె. మోనప్ప (పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్), కల్లూరి సుబ్బారావు (డిప్యూటీ స్పీకరు), సి. తిమ్మారెడ్డి (మాజీ-మంత్రి), ఆర్. వి. రామకృష్ణరాజు (అసెంబ్లీలో నేషనలిస్టు పార్టీ నాయకుడు), శ్రీమతి అమ్మన్నరాజా, మహబూబ్ అలీఖాన్, బి. పి. శేషారెడ్డి, విజయ భాస్కరరెడ్డి (శాసన సభ్యులు), ఎ. కె. కె. నంబియార్ (పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టరు జనరల్), ఎస్. నరసింహారెడ్డి (కర్నూలు పురపాలక సంఘం చెయిర్మన్), పి. వెంకటసుబ్బయ్య (జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు), కె సి తిమ్మయ్య పట్టణకాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు), వి. వెంకటేశ్వరరావు (జిల్లా పోలీసు సూపరింటెండెంట్)గార్లు.

వీరితో పరిచయం జరిగినతరువాత ప్రెసిడెంట్ ప్రసాద్ రైల్వేస్టేషన్ ముందువైపుకు వచ్చి మేజర్ సి. ఆర్. రెడ్డి ఆధ్వర్యాన స్పెషల్ సాయుధ పోలీసు దళం వారి "గార్డ్ ఆఫ్ ఆనర్"ను స్వీకరించారు. సైనిక వందనాన్ని తీసుకుంటూ వుండగా పోలీసు బ్యాండువారు జాతీయ గీతాలాపన చేశారు.

ఆ తరువాత అన్ని వైపులను నిలబడి హర్షధ్వానాలు చేస్తున్న ప్రజానీకాన్ని సమామర్పించి గవర్నరుతో కలిసి, కారులో రాజభవన్‌కు వెళ్ళారు. మార్గం అంతటా ఆర్చీలతో స్వాగతం చెబుతున్న బోర్డులు సుందరంగా అలంకరించబడినవి. ప్రెసిడెంట్ కారు కంఠర్యంలో సుందరంగా అలంకరింబడి, రోడ్లప్రక్క తోరణంగా వున్నంత కర్నూలు పట్టణం కళకళలాడుతున్నది. ప్రెసిడెంట్‌కు ఘనమైన స్వాగతం చెప్పడానికి అధికారులు, అనధికారులు పూనికతో ఏర్పాట్లుచేసిన దానికి అనువుగా నేడు ఆకాశం నిర్మలంగా వుండి, చక్కగా ఎండకాయడంతో, కర్నూలు విందుగా కర్నూలుపట్టణం ప్రెసిడెంట్ ప్రసాద్‌కు స్వాగతమిచ్చింది.



డిస్ట్రిబ్యూటర్స్ :— ఆంధ్ర: వినోదా పిక్చర్ సర్క్యూట్, విజయవాడ.
రాయలసీమ, నైజాం, మైసూర్ :— చమ్రియాటాకీ డిస్ట్రిబ్యూటర్సు.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో
ఒక శుభ వార్త!
లక్ష్మీ ప్రొడక్షన్సు వారి
ప్రథమ కానుక
కొడుకులు-కోడళ్ళు
దర్శకుడు.....ప్రసాద్

పై చిత్రంలో నాయకీ నాయకులుగా నటించడానికి నవయౌవన ప్రాయంలో వుండి, అందం, అనుభవం, వాక్శుద్ధిగలవారు కావలెను,

గమనిక

ఈ నెల 30వ తేదీలోగానే అభిలాషగలవారు ఫోటోలు, ఎత్తు, లావు మొదలగు వివరాలతో పంపించవలెను. ఫోటోలు తిరిగి పంపబడవు



SARANGAPANI St. T.NAGAR, MADRAS.17

డిస్ట్రిబ్యూటర్స్: ఆంధ్రా: శ్రీ నేషనల్ ఆర్టు పిక్చర్సు, గాంధీనగర్, విజయవాడ-2. మైసూరు, సీడెడ్ అండ్ నైజాం: చమ్రియాటాకీ డిస్ట్రిబ్యూ

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 191
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
16-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు, [illegible]

గోవా యజ్ఞం

బెలాం, ఆగస్టు 15— నేటి ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి గోవాలో ప్రవేశించడానికి వెళ్ళిన 1500 మంది సత్యాగ్రహులలోను నలుగురు సన్యాసిను లున్నారు. గతరాత్రే వీరు రాజస్థాన్ నుంచి వచ్చారు. యజ్ఞంలో పాల్గొనడం సన్యాసినుల కర్తవ్య మని, అందుచేత, గోవా విముక్తి యజ్ఞంలో పాల్గొనడానికి తామిక్కడికి వచ్చామని వారు అన్నారు.

స్వాతంత్ర్య వీరుల ఆత్మ బలిదానంతో స్వాతంత్ర్య దినోత్సవం

గోవాలో ప్రవేశించిన సత్యాగ్రహులపై పెక్కుచోట్ల కాల్పులు: ఐదుగురి మరణం

విచ్చలవిడిగా మరతుపాకుల, బ్రెన్‌గన్‌ల ప్రయోగం

టెరిఖోల్ కోటపై తిరిగి భారత పతాకం ప్రతిష్ఠాపన

బాండా, ఆగస్టు 15 —

ఇండియాలోని పోర్చుగీసు స్థావరాల దాస్యవిముక్తికై సత్యాగ్రహం చెయ్యడం నిమిత్తం గోవా, డామన్‌లలో ప్రవేశించిన నిరాయుధ భారతీయ సత్యాగ్రహులపై పోర్చుగీసు అధికారులు నేడు ఐదు చోట్ల అనేక పర్యాయాలు కాల్పులు సాగించారు. పత్రిక అచ్చు అయ్యేవరకు ఈ కాల్పులలో ఎంతమంది మరణించిందీ ఇదమిత్థంగా తెలియలేదు కాని మొత్తంమీద మొదటి కాల్పులలోనే ఐదుగురు వీరమరణం చెందినారనీ, దాదాపు 40 మంది క్షతగాత్రులైనారనీ తెలుస్తున్నది.

డామన్‌లో మధ్యాహ్నం వరుసగా నాలుగైదు సార్లు పోలీసులు కాల్పులు సాగించినందున, అటుపిమ్మట సత్యాగ్రహ దళాలను డామన్‌లోనికి ప్రవేశించకుండా భారతీయ అధికారులు అడ్డుపడి నిలిపి వేశారు.

క్షతగాత్రులైన వారిలో ప్రధాన దళనాయకుడు, మహారాష్ట్ర కమ్యూనిస్టుపార్టీ నాయకుడు అయిన శ్రీ వి. డి. చితాలే కలరు.

శ్రీ చితాలేకి కాలిపై గుండుదెబ్బ తగిలినదట.

పాత్రాదేవి అనే ప్రదేశంలో (గోవా) జరిగిన కాల్పులలో ముగ్గురు వీరమరణం చెందినారనీ, 13 మంది క్షతగాత్రులైనారనీ. వీరిలో కొందరి పరిస్థితి అతి విషమంగా వున్నదనీ తెలుస్తున్నది.

సత్యాగ్రహులు గోవా భూభాగంలో ప్రవేశించి 20 గజాలు నడవగానే రెండు నిమిషాలలో పోర్చుగీసు అధికారులు ఎటి హెచ్చరిక చెయ్యకుండానే కాల్పులు సాగించారు.

ఈ జట్టు నాయకులు శ్రీ చితాలే (కమ్యూనిస్టు) శ్రీ వసంతరావు ఓక్ (జనసంఘం) గారలకు కాలిపై దెబ్బతగిలి ది.

పాత్రాదేవికంటా సరిహద్దు అవల వున్నది. పాత్రాదేవికి ఇండియా సరిహద్దుకుమధ్య ఆరు అడుగుల నేలవున్నది

ప్రధాన దళంలో 600 మంది సత్యాగ్రహులు వుండవచ్చునట.

మూకుమ్మడి సత్యాగ్రహోద్యమం సందర్భంగా గోవాలో మొదట ప్రవేశించిన జట్టుకు శ్రీ జనార్దన్ హందే నాయకత్వం వహించారని. ఈయన సపరివారంగా మజాలి సరిహద్దువద్ద చిరెఖామీ కేంద్రం మీదుగా గోవాలో ప్రవేశించినారనీ తెలుస్తున్నది.

డామన్‌లో కాల్పులు

వాపి, ఆగస్టు 15 — ఇక్కడికి రెండుమైళ్ళ దూరంలో వున్న పోర్చుగీసు కాలనీ డామన్‌లో భారతీయ సత్యాగ్రహులు ప్రవేశించగా మధ్యాహ్నం 1-20 గంటలకు పోర్చుగీసు పోలీసులు కాల్పులు సాగించారు. సరిహద్దు ప్రాంతంలో వున్నవారికి 18 సార్లు కాల్పులు జరిగినట్లు వినిపించింది. ఆకాశంలోనే పోలీసులు కాల్చారో లేక సత్యాగ్రహులపైనే కాల్చారో ఇంకా తెలియలేదు. దాభేల్ గ్రామంవైపునుంచి ఈ కాల్పుల శబ్దం వినిపించింది.

ఇక్కడికి తాజాగా వచ్చిన సమాచారాన్నిబట్టి కాల్పులలో గాయపడిన వారిద్దరూ ఇక్కడికి గొనిరాబడుతున్నారని, ఈ సత్యాగ్రహ దళానికి నాయకత్వం వహించిన ఈశ్వరలాల్ దేశాయ్‌ని, తదితరులను పోర్చుగీసు పోలీసులు అమానుషంగా కొట్టినారని తెలుస్తున్నది.

సరిహద్దులను దాటి సత్యాగ్రహులు డామన్‌లో ప్రవేశించిన 20 నిమిషాలలోనే పోర్చుగీసు పోలీసుల కాల్పులు వినిపించినవి. తర్వాత 15 నిమిషాలకు, సరిగా మధ్యాహ్నం 1-20 గంటలకు మరతుపాకుల కాల్పుల మోతలు వినిపించినవి. ఈ మరతుపాకులు 45 బారులు కాల్చబడినట్లు మోతను బట్టి లెక్క వేశారు. ఆ తర్వాత కొంతసేపు నిశ్శబ్దంగా వుంది. మళ్ళీ పదినిమిషాలకు 5 రైఫిల్ కాల్పుల మోతలు వినిపించినవి.

మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత చేతి బాంబుల కాల్పులు వినిపించినవి.

నేటి ఉదయం వాపిలో జరిగిన బహిరంగ సభలో పోర్చుగీసువారు కాల్పులను ప్రారంభించగల పక్షంలో నేలమీద బారుగా పడుకొనవలసిందని సత్యాగ్రహులకు సలహా లివ్వబడినవి.

మధ్యాహ్నం కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యాన మూడవదళం డామన్ సరిహద్దులలో ప్రవేశించబోగా, పోర్చుగీసు ప్రాంతంలో చిత్తవాత్తుగా పోలీసులు కాల్పులు సాగిస్తున్నందున వారిని సరిహద్దులను దాటకుండా ఉన్నత భారతీయ అధికారులు ఆపివేశారు.

పాల్యాలో కాల్పులు

ఒక సత్యాగ్రహి మృతి

ఆరండా, ఆగస్టు 15 — నేటి ఉదయ పాల్యాలో సత్యాగ్రహదళంపై పోర్చుగీసు పోలీసులు తుపాకులు కాల్చగా ఒక సత్యాగ్రహి మరణించినట్లు తెలుస్తున్నది.

హరలాల్ జైన్ ఆధ్వర్యాన సత్యాగ్రహులు

(మిగతా 2 వ పేజీలో)

కలకత్తాలోని పోర్చుగీస్ కాన్సలేట్‌పై భారత పతాక స్థాపనకు యత్నం

—45 మంది పి. ఎస్. పి. కార్యకర్తల అరెస్టు

కలకత్తా, ఆగస్టు 15 —

ఇక్కడి పోర్చుగీస్ కాన్సలేట్ భవనంపై వున్న పోర్చుగీస్ పతాకను తీసివేసి దాని స్థానంలో భారత పతాకను ప్రతిష్ఠించడంకోసం, పోలీసు కావలా దళాలను చీల్చుకుని వెళ్ళడానికి ప్రయత్నించిన 45 మంది పి. ఎస్. పి. కార్యకర్తలు అరెస్టు చేయబడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

పోర్చుగీసు పతాకను తొలగించి, దాని స్థానంలో భారత పతాకను ప్రతిష్ఠించడానికి పి యస్. పి. కార్యకర్తలు లోగడ నిర్ణయించడం పాఠకులకు విదితమే.

అరెస్టు చేయబడిన వారిలో ఇద్దరు పశ్చిమ బెంగాల్ ఎం. ఎల్. ఎలు, రాష్ట్ర పి ఎస్ పి. ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్‌దాస్, కార్మిక నాయకుడు శ్రీ శిబ్‌నాథ్ బెనర్జీ మున్నగు ప్రముఖు లున్నారు.

అంతకుముందు దాదాపు వేయిమంది పి ఎస్ పి. కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయం ముంగిట్లో సమావేశమయ్యారు. అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బెనర్జీ ప్రసంగిస్తూ, తాము ఇక్కడి పోర్చుగీస్ కాన్సలేట్‌కు బయలుదేరడం నేడు గోవా, డయ్యూ, డామన్‌లలో పెద్దఎత్తున ప్రారంభించబడిన విమోచనోద్యమంలో భాగమన్నాడు.

కాని పోర్చుగీస్ కాన్సలేట్ దారిని పోలీసు దళాలు పరివేష్టించి వుండడం చూచి పి. ఎస్. పి. అక్కడే సత్యాగ్రహం చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు మూడు జట్లుగా పోలీసుదళాలను చీల్చుకుని కాన్సలేట్ చేరాలని నిర్ణయించబడింది. ఈ నిర్ణయం మేరకు జరిగిన సత్యాగ్రహంలో 45 మంది అరెస్టు చేయబడ్డారు. తక్కినవారు చెదరి పోవలసిందిగా కోరబడ్డారు.

సాయంకాలం జరిగిన బహిరంగసభలో తర్వాతి చర్యలను గురించి నిర్ణయాలు జరుపబడ్డాయి.

ఆంధ్ర రాజధానిలో అత్యంత వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవం

ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ సమక్షంలో పోలీసు విన్యాసాలు

(మన కార్యాలయం నుంచి) కర్నూలు, ఆగస్టు 15—

ఆంధ్రరాష్ట్రం, అతి వైభవంగా నవమ స్వాతంత్ర్యదినోత్సవాన్ని నేడు జరుపుకున్నది. రాష్ట్ర రాజధానిలో, స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంలో జరిగిన పోలీసుదళాల విన్యాసంలో ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ ఆ దళాల వందనాన్ని స్వీకరించారు.

ఆంధ్ర ప్రభుత్వం ప్రధాన కార్యాలయం (చీఫ్ సెక్రటేరియట్) మీదను, తదితర ప్రభుత్వ, పబ్లిక్ భవనాల మీదను జాతీయ పతాకాలు ఎగురవేయబడినవి. పురవీధులు, నివాస భవనాలు కూడా రంగురంగుల జాతీయ పతాకాలతో సుందరంగా అలంకరించబడినవి.

అనేక ప్రజాసంస్థలు విద్యాసంస్థలు, వర్తక వాణిజ్య సంస్థలు కూడా నేడు ఉత్సాహంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నవి.

జిల్లా కేంద్ర కార్యాలయాలలో కూడా పతాకోత్సవాలు వైభవంగా జరిగినవి.

ప్రెసిడెంట్ ప్రసాద్ రాకతో ఆంధ్ర రాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవం మరింత ఉత్సాహంగాను, కోలాహలంగాను జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవాలలో ప్రెసిడెంట్ ప్రసాద్ పాల్గొంటున్న, దక్షిణాది రాజధానులలో రెండవది కర్నూలు, మొదటిది మైసూరు

చక్కని దుస్తులు వేసుకొని, స్వాగత వచనాలతో వున్న ఆర్చీలు, పతాక తోరణాలతో అలంకరించబడిన పురవీధులలో స్త్రీలు పురుషులు, పిల్లలు ఉత్సాహంగా తిరుగుతూ ఊరేగింపులు జరుపుకుంటూ వుండడంతో కర్నూలు పట్టణం కన్నుల పండుగగా కనిపించింది ఏ వైపు చూచినా, జాతీయ పతాకాలు అన్ని భవనాలమీద రెపరెపలాడుతున్నవి.

ప్రెసిడెంట్ ప్రసాద్ సమక్షంలో పోలీసు విన్యాసంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ప్రారంభమైనది ప్రెసిడెంటు రాజేంద్రప్రసాద్ రాజధానిలో [illegible] హర్షధ్వానాలు చేశారు. పోలీసు పెరేడు ఆవరణ వద్దకు చేరగానే. ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు. ప్రధాన కార్యదర్శి శ్రీ పుల్లారెడ్డిగారు, ప్రెసిడెంట్‌కు స్వాగతం చెప్పారు. ఆ తరువాత పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ పి. కె. మోనప్ప పరిచయం చేయబడ్డారు ఆ తరువాత, ఎ డి సి; మిలిటరీ కార్యదర్శి పోలీసు ఇన్‌స్పెక్టర్ - జనరల్‌తో కలిసి, ప్రెసిడెంట్ ప్రసాద్, సైనిక వందనాన్ని స్వీకరించడానికి ఏర్పాటైన వేదిక వద్దకు వెళ్ళారు ఆ వేదికకు దూరంగా యుండు భాగాన స్పెషల్ సాయుధ పోలీసులు, కర్నూలు తాలూకా పోలీసులు, అనంతపురం తాలూకా పోలీసులు బారులు తీర్చివిలబడినారు: ప్రెసిడెంట్ ప్రసాద్, వేదికపైకి వెడుతుండగా, జాతీయపతాకం ఎగురవేయబడింది. పోలీసు బ్యాండువారు జాతీయ గీతాలాపన చేశారు: ఆతరువాత ప్రెసిడెంట్ ప్రసాద్ సెల్యూట్‌ను స్వీకరించారు.

దళాధిపతి శ్రీ వి ఆర్ రెడ్డి నాయకత్వాన స్పెషల్ సాయుధ పోలీసులు, సుబేదార్ డి ఎస్. పాల్‌తో స్పెషల్ పోలీసు యూనిట్‌వారు, సార్జెంటు ఆర్. సుబ్రహ్మణ్యం గారితో కర్నూలు తాలూకా పోలీసులు, సార్జెంటు కె రామచంద్ర రావుగారితో అనంతపురం తాలూకా పోలీసులు ఈ విన్యాసంలో పాల్గొన్నారు ఈ పెరేడు కమాండరు, ప్రెసిడెంటును కలుసుకొనగానే, ఆయన ఒక జీపు కారులో నిలబడి పెరేడును పరిశీలించారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా, నిరీతమైన కార్యక్రమాన్ని కాదని ఆ ఆవరణలో మూటా చేరిన [illegible] వేల మంది [illegible] ప్రెసిడెంట్ ప్రసాద్‌ను చాలా దగ్గరగా చూచి ఆనందపరవశంతో అక్కడ చేరినవారు హర్షధ్వానాలు చేయడంతో, ప్రెసిడెంట్ ప్రసాద్ మరొక దఫా ఆవరణచుట్టూ తన జీపుకారును త్రిప్పించి చివరకు వేదిక దగ్గరకు వచ్చారు.

ఈ సందర్భంలో గౌరవ సూచకంగా పోలీసు దళాలు మూడు దఫాలు తుపాకి కాల్పులు చేసి, "రాష్ట్రపతికి జై" అంటూ ముమ్మారు హర్షధ్వానాలు చేసినవి. ఆ తరువాత ప్రెసిడెంట్ ప్రసాద్ సైనిక వందనాన్ని స్వీకరిస్తూ వుండగా, పోలీసులు "మార్చి" చేశారు. ఆ పిమ్మట గవర్నరుతో కలిసి ప్రెసిడెంట్ ప్రసాద్, ప్రజల హర్షధ్వనులు మిన్నుముట్టుతుండగా రాజభవన్‌కు వెళ్ళిపోయారు

బొంబాయి ఎం. ఎల్. ఎ. హత్య

అజ్ఞాత వ్యక్తి కాల్పులు సాగించగా

బిజాపూర్, ఆగస్టు 15—బొంబాయి అసెంబ్లీ సభ్యుడు శ్రీ ఎం ఆర్. పాటిల్‌ను నిన్న రాత్రి ఎవరో ఆయన ఇంటి వద్దనే దగ్గరి నుంచి కాల్చి చంపివేశారని తెలుస్తున్నది.

శ్రీ పాటిల్ వయస్సు 45 సంవత్సరాలు ఆయనను వెంటనే ఆస్పత్రికి తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించారు ఆయన నేడు తెల్లవారు జామున 3-0 గంటలకు మరణించారు

ఆయన నగరంలోని కవాలీగేట్ గల్లీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా, ఎవరో పెన్నాది కాల్చి చంపారని తెలుస్తున్నది

ఇండియా ప్రభుత్వం రక్షణ శాఖా కార్యదర్శి శ్రీ యం. కె వెల్లోడి సాయుధ బలాలకు స్టోర్స్ కొనుగోలు విషయమై చర్చలు జరపడానికి సోమవారంనాడు బయలుదేరి లండన్ వెళ్లుతున్నారు.

లండన్‌లో విశేషంగా వర్షం కురవడంచేత భూమిలోపల వున్న కేబుల్స్ చెడిపోయినందున వార్తా పత్రికలు వున్న ప్రాంతం ఫ్లీట్ స్ట్రీట్‌లో ఆదివారంనాడు 15 గంటలు టెలిఫోన్‌లు చెడిపోయినవి.

గోవా ఉద్యమానికి గాంధీజీ ఆశీస్సులు

1946 నాటి సంఘటన వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 14— ఆగస్టు 15 వ తేదీ సోమవారం పరాకాష్ఠ నందుకుంటున్న గోవా విమోచనోద్యమానికి తొమ్మిదేండ్ల క్రితమే-1946 వ సంవత్సరంలో- భారత జాతిపిత గాంధీమహాత్ముడు తనఆశీస్సు లిచ్చినట్లు ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరి వ్రాస్తున్నాడు. తాము సత్యాగ్రహం చెయ్యడం విషయమై సలహా యివ్వవలసిందని ముగ్గురు గోవన్ యూత్‌లీగ్ సభ్యులు 1946 జులై 3 వ తేదీన అభ్యర్థించగా గాంధిమహాత్ముడు ఇలా ఆశీర్వదించారు.

"మీకు నా దీవెనలు. భారత జాతీయ కాంగ్రెస్ గోవా సమస్య విషయంలో శ్రద్ధ వహించడానికి నేను నా పలుకుబడిని తప్పక వినియోగించగలను గోవా భారత చిత్రపటంలో చేరడానికికూడా నేను ప్రయత్నించగలను మీరు ధైర్యం వహించండి అట్టి చర్యను నేను హర్షిస్తాను."

"ఏ ఐ సి సి. ఎకనామిక్ రివ్యూ" స్వాతంత్ర్య దినోత్సవ సంచికలో ఈ గోష్ఠి పునర్ముద్రించబడింది.

సత్యాగ్రహానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధాన మిచ్చినమీదట గోవను గాంధీజీ క్రింది విధంగా సలహాలిచ్చారు:

"మీ ప్రశ్నలన్నింటికి నేను జవాబు చెప్పాను ఇక మీరు ధైర్యసాహసాలు ప్రదర్శించవలెనని. గోవా స్వాతంత్ర్యోద్యమం విఫలంకాకుండా పాటుపడవలెనని కోరుతున్నాను త్యాగాలకు ఎవ్వరూ సిద్ధంగా వుండకపోతే స్వాతంత్ర్యాన్ని నిరసించినవారు ఇతరుల కోసం వేచివుండక తప్పును తనకు తానై ఎదిరించాలి. మీరు కారాగారంలో మ్రగ్గుతుంటే నేడు కాకపోతే రేపైనా ఇతరులు కళ్ళు తెరవగలరు

"నామటుకు నేను సభలపై నిషేధం, పత్రికల ప్రీ సెన్సారింగ్‌వంటి అమానుష చట్టాలను ఎదిరించకుండా వుండలేను."

స్వతంత్ర భారతంలో పరతంత్ర గోవాకు స్థానం కలలోనైనా సాధ్యం కాదని నెహ్రూ ఉద్ఘాటన

గోవా విమోచనను శాంతియుత పద్ధతులలోనే సాధించగలమని పునరుద్ఘాటన

న్యూఢిల్లీ, ఆగస్టు 15—

గోవా సమస్య పరిష్కారంకోసం ఇండియా ప్రభుత్వం ఎటి మిలిటరీ చర్యలు తీసుకోదని నేడు భారత స్వాతంత్ర్య అష్టమ వార్షికోత్సవ సందర్భంలో లాల్ ఖిల్లానుంచి ప్రసంగిస్తూ ప్రధాని నెహ్రూ ప్రకటించారు.

"శాంతియుత పద్ధతులద్వారానే ఈ సమస్యను పరిష్కరిస్తాం. అంతేగాని, గోవాలోకి మనం సైన్యాలను నడిపిస్తామని మాత్రం ఎవ్వరు భ్రమపడ రాదు" అని ఆయన స్పష్టపరిచారు.

"ఇండియాలో గోవా ఒకభాగం. లోకంలో ఎవరుకూడ గోవాను ఇండియానుంచి విడదీయలేరు. ఇండియా స్వతంత్రమైన తరువాత, గోవా ఇంకా ఒక యూరోపియన్ రాజ్యం క్రింద దాస్యంలోవుండడం అసాధ్యం. అటువంటి అసంగత విషయాన్ని మనం కలలో కూడ వూహించజాలం" అని ప్రధాని నెహ్రూ అంటున్నప్పుడు సభలోని లక్షలకొలది జనం దిక్కులు పిక్కటిల్లేటట్టు హర్షధ్వానాలు చేశారు.

ప్రధాని నెహ్రూ ఒక అరగంట సేపు మాట్లాడారు అందులో ఎక్కువభాగం గోవా పరిస్థితిని గురించే వివరించడం జరిగింది.

గోవాలో సత్యాగ్రహంకోసం ప్రవేశిస్తున్న నిరాయుధులైన, శాంతికాములైన సత్యాగ్రహులకు ప్రధాని నెహ్రూ తన శుభాకాంక్షలను అందజేశారు సత్యాగ్రహానికి ప్రాతిపదికగా ఉన్నత లక్ష్యాలు నిర్దేశించబడి ఉన్నవని వాటిని సత్యాగ్రహులు మరువకూడదని ఆయన అన్నారు సత్యాగ్రహులకు రక్షణగా సైన్యం పంపబడాలని లోగడ కొందరు సూచించారని [illegible] స్పష్టపరిచారు

"[illegible] గోవా సరిహద్దుల్లో [illegible] వున్నాయి" అని ఆయన పేర్కొన్నారు

"మనం స్వాతంత్ర్యంకోసం పోరాడుతున్నప్పుడు గోవాను తక్కిన దేశం స్వతంత్రం కాగలదను కున్నామా? అలాంటిది సాధ్యమా? గోవా, ఇదు చేరిపంటి చిన్న స్థావరాలు స్వతంత్ర భారతంలో పరతంత్రంగా ఎలావుండగలవు? గత 150 సంవత్సరాలుగా బ్రిటిష్ సామ్రాజ్య తత్వం నీడలో ఈ పోర్చుగీసు, ఫ్రెంచి విదేశీ పాలన స్థావరాలలో మనగలిగింది ఈ విదేశీ స్థావరాలను బ్రిటిష్ బలం రక్షించింది. దేశంలో స్వదేశీ సంస్థానాలను సృష్టించి పోషించినట్లే బ్రిటిష్ ప్రభుత్వం ఈ విదేశీ స్థావరాలను సంరక్షించింది బ్రిటిష్ సామ్రాజ్య తత్వం అదృశ్యమైపోగానే స్వదేశీ సంస్థానాలు ఏమైపోయాయి? గోవా ఇండియాలో ఎందుకు లీనం కావాలని ఎవరైనా అడగడం చాల వింత ఇండియా పటాన్ని వారెప్పుడు చూడలేదా? గోవా ఎక్కడున్నదో తెలియదా? గోవా ఇండియాలో భాగం దాన్ని ఇండియా నుంచి ప్రపంచంలో ఎవరూ విడదీయజాలరు" అని ఆయన అన్నారు

ఇండియాకు స్వాతంత్ర్యం లభించి ఎనిమిదేళ్లు అయిందని, ఈ ఎనిమిదేళ్లగా గోవా విషయంలో ఇండియా ఎంతటి నిగ్రహాన్ని, సహనాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నదో ప్రపంచానికి తెలుసునని ప్రధాని నెహ్రూ అన్నారు [illegible] గోవా సమస్య [illegible] శాంతి పద్ధతుల ద్వారా పరిష్కారం కావాలని మనం కోరడమే నన్నారు

గోవాలో నేటి పరిస్థితిని గురించి చెప్తూ ప్రధాని నెహ్రూ ఇలా అన్నారు "ఈ స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో నేను ఈ విషయాన్ని గట్టిగా చెప్పదలిచాను గోవా సమస్యను శాంతిపద్ధతుల ద్వారానే పరిష్కరిస్తాం అందుకు సైన్యాలను ఉపయోగించం ఈ విషయాన్ని ఇంత స్పష్టంగా చెప్పడానికి కారణం విదేశీయులు, ఒక్కొక్క సందర్భంలో భారతీయులు కూడ ఇండియావిధానం గురించి భ్రమపడకుండా వుండాలనే

"గోవా సరిహద్దులలో ఇండియా తన సైనిక దళాలను కేంద్రీకరిస్తున్నదని విదేశాలలోని కొందరు తమ పత్రికల ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. అది శుద్ధ అసత్యప్రచారం గోవా సరిహద్దులో మన సైన్యాలు లేనేలేవు

"గోవాలో స్వప్రయోజనమే ప్రధానంగాగల కొందరు ఇండియా మిలిటరీ చర్య తీసుకునేటట్లు చెయ్యడానికి ఉద్దేశకర పద్ధతులను అనుసరిస్తున్నారని అంటూ, ఏ పరిస్థితిలోను ఇండియా తన సైన్యాన్ని గోవాలోకి నడిపించదని ప్రధాని నెహ్రూ స్పష్టపరిచారు

నిరాయుధులైన సత్యాగ్రహులపై పోర్చుగీసు అధికారులు కాల్పులు జరపడం కొందరు యువకులైన సత్యాగ్రహులు ప్రాణాలను కోల్పోవడం గురించి చెప్తూ, "రెండు సైన్యాల మధ్య యుద్ధం జరిగినప్పుడు కాల్పులు జరపవచ్చు కాని నిరాయుధులు అహింసాయుతులు అయిన సత్యాగ్రహులపై కాల్పులు జరపడం ధర్మవిరుద్ధం" అని ఆయన పేర్కొన్నారు

"చేతిలో ఆయుధాలు లేకుండా, శాంతంగా వున్న ప్రజలపై ఏ దేశమైన, ఏ ప్రభుత్వమైనా కాల్పులు జరపడం న్యాయమా అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని ప్రపంచమే గమనించాలని కోరుతున్నాను [illegible] ఏ దేశాన్ని ముట్టడించని నిరాయుధులైన ప్రజలమీద కాల్పులు జరపడానికి అంతర్జాతీయ న్యాయశాస్త్రం అంగీకరిస్తుందా? అలా కాల్పులు జరపడం చాలా తప్పు ఈ పద్ధతుల ద్వారా ఏమీ సాధించబడజాలదనీ ఇటువంటి తప్పుడు పనులు ఇకసాగనివ్వగూడదని ఇప్పటికైనా ప్రపంచమూ, పోర్చుగీసు ప్రభుత్వమూ గుర్తించడం అవసరం" అని ఆయన హెచ్చరించారు

గోవా విషయంలో ఇండియా పోర్చుగల్ దేశాల మధ్య తగాదా వున్నదని అంటూ ఈ తగాదాను, ఎంతకాలం పట్టినప్పటికీ, శాంతియుత మార్గాలద్వారానే పరిష్కరించగలమని ప్రధాని నెహ్రూ పునరుద్ఘాటించారు ఇటువంటి సమస్యలు ఒక్కరోజులో పరిష్కారం కావని, మనం కొంత ఓరిమి సహించవలసి వున్నదని, శాంతంగా, బాగా ఆలోచించి చేసిన పనులే దీర్ఘకాలం స్థిరంగా వుండగలవని ఆయన అన్నారు

గత ఎనిమిది సంవత్సరాలలోను ఇండియా సాధించిన అభివృద్ధిని గురించి చెప్తూ [illegible]

(మిగతా 2 వ పేజీలో)

"బుడతకీచులు వైదొలగి పోగలరు"

శ్రీ మొరార్జీ దేశాయ్ ఆశాభావం

బొంబాయి ఆగస్టు 14— బొంబాయి, ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేడియోలో ప్రసంగిస్తూ, పోర్చుగీసువారు తమ కిష్టమున్నా, లేకపోయినా భారత భూభాగంనుంచి వైదొలగి పోవలసి వుంటుందనడంలో సందేహం లేదన్నారు.

"గోవా, డయ్యూ, డామన్‌లలో పరిస్థితి చాలా ఆందోళన కలిగిస్తున్నది. శాంతికాములైన సత్యాగ్రహులను చంపడంవంటి అత్యాచారాలను పోర్చుగీసువారు సాగించినప్పటికీ ఇండియా ఎంతో సాహసం వహించి భారత భూభాగంలో విదేశీ స్థావరాలకు స్థానం లేదనే వాదం చేస్తూవున్నది" అని ఆయన అన్నారు.

గైడర్ పెన్నులు



ఇరిడియం పాయింటు వేసిన 14 ct. బంగారు పాళీతో అనుభవజ్ఞులగు పనివారుచే తయారు కాబడినవి. మా ప్రతి పెన్ను భాగములయందు గైడర్ [illegible] గైడర్ పెన్ను

సోల్ డిస్ట్రిబ్యూటర్స్ [illegible], రాజమండ్రి.

దుర్గా అండ్ కో. రాజమండ్రి.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

లక్ష రూపాయలను, దాని పై బడిన మొత్తాలు స్థిరచరాస్తులు, భూమి వెలు, విస్తీర్ణ పరిశోధనాగారాలు, పని వంతులు, కొనుగోళ్లు, తోటలు; ఫారాములు, గనులు, వివిధ సంభారాలు ఫస్ట్ రేట్ ... కాలిక ఋణాలు ... బకాయిలు. ఎస్. ఘాసేర్, ఘాసేర్ బిల్డింగ్, 37, ఈ మ్ ర్ ఖావి రోడ్డు, బొంబాయి-9.

టెండరు నోటీసు

మచిలీపట్నం మునిసిపాలిటి

ఈ క్రింద ఉదహరించబడిన పనులకు నిర్ణీత ఫారంలో సీలు వేసిన టెండర్లు 31-8-55 వ తేదీ, మధ్యాహ్నం 3 గంటల వరకు కమిషనర్ తన ఆఫీసులో స్వీకరించెదరు. టెండర్లు ఆ రోజునే మధ్యాహ్నం 3-30 గంటలకు తెరువబడును. ఆలస్యంగా అందిన టెండర్లు అంగీకరించబడవు.

పని వివరాలు:

1. హార్బర్ పన్ స్క్వేర్ కు (పశేశ స్వాక్లా లకు మెక్ ఫాల్టుతో 80/100 బి. టి. సీల్ కోటు.
 సుమారుగా పని విలువ రు 1,703/-
 టెండరు తొలి ధరావత్తు రు 85/-
2. మెక్ ఫాల్ట్ తో బి. టి. సీల్ కోటు 80/100 ఈడేపల్లి రోడ్, 2 వ కాంక్రీట్ లో జిల్లా కోర్టు రోడ్ నుంచి ఎం. హెచ్. రోడ్ వరకు.
 సుమారుగా పని విలువ రు 3,283/-
 టెండరు తొలి ధరావత్తు రు 164/-
3. బుద్ధుని పేటలో వెంకటేశ్వరస్వామి ఆలయం వీధికి కంకర వేయుడానికి,
 సుమారుగా పని విలువ రు. 991/-
 టెండరు తొలి ధరావత్తు రు 50/-

డిపో రోడ్ నుంచి పి. ఎఫ్. 113 నిజాంపేట రోడ్ కు కంకర రోడ్డు నిర్మాణం.
 సుమారుగా పని విలువ రు 1,030/-
 టెండరు తొలి ధరావత్తు రు 52/-

5. శేషనిగూడెం రోడ్ నుంచి గొడుగుపేట లోని ఈడేపల్లి రోడ్డువరకు మంగళంపల్లి వారి వీధికి కంకర వేయుటకు.
 సుమారుగా పని విలువ రు 1,096/-
 టెండరు తొలి ధరావత్తు రు 55/-
6. సత్తెల్లాబాదా (డేయూన్ బేసిన్ వద్ద పొలాలకు నీరుపోయే మేసనరీ కల్వర్ట్ నిర్మాణానికి,
 సుమారుగా పని విలువ రు 1,591/-
 టెండరు తొలి ధరావత్తు రు 80/-
7. కంటోన్మెంటు రోడ్డు పైపున కొత్త బస్సుస్టాండ్ లోని కొత్త స్టాల్సుకు టేకు కర్రతో ద్వారాలు ఏర్పాటుకు,
 సుమారుగా పని విలువ రు 1,020/-
 టెండరు తొలి ధరావత్తు రు 51/-

ఏ టెండరునైనా గాని, అన్ని టెండరులను గాని కారణం తెలుపకనే ఆమోదించుటకు, లేక నిరాకరించుటకు కౌన్సిలుకు అధికారం కలదు.

కాంట్రాక్టుకు సంబంధించిన ఎం. డి. ఎస్. ఎస్. ను, యితర పత్రాలను ఆఫీసు పనిచేసే రోజులలో మున్సిపల్ ఇంజనీర్ కార్యాలయంలో చూడవచ్చును.

ప్రతి టెండరుదారు షెడ్యూల్ లోని ప్రతి ఐటమ్ కు నిర్దిష్టంగా రేట్లు పేర్కొనవలెను. తారు డిపార్టుమెంటు ద్వారా వాటర్ వర్క్స్ వద్ద సప్లయి చెయ్యబడును. టెండరు ఫారాలు మున్సిపల్ ఇంజనీర్ కు రు 2-0-6 చెల్లించి పొంద వచ్చును.

(సం) ఎం. ఎస్. వరదరాజస్వామి,
కమిషనర్ ఇన్-చార్జి, 10-8-55.

అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవటం అతిమూత్ర వ్యాధి (DIABETES) అంటారు. ఇది యెత ఉపద్రవకరమైన వ్యాధి అంటే, దీని పాలబడినవారు ఆరోజు కారోజు మృత్యువుకు ఆసన్నమవుతుంటారు. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి ఎక్కువగా దాహం, ఆకలి. తరచుగా చక్కెరతో గాని, లేక చక్కెర లేకుండ గాని మూత్రం, నీరసము పెడలటము, దురద మొదలైనవి. విసస్ ఫారమ్ అనేక సంవత్సరముల పరిశోధనల ఫలితంగా తయారు కాబడినది దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యుముఖము నుండి బయటపడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడురోజుల తరువాత మీకు బాగా తేలిక యిస్తుంది. దీనికి పత్యంలేదు. ఇన్ జెక్షన్లు అవసరం లేదు ఇంగ్లీషులో వివరములుగల ఇంగ్లీషు కరపత్రానికి వ్రాయండి: ఉచితంగా పంపెదము. 50 బిళ్ళల బుడ్డి ఖరీదు రు. 6-12-0 లు.

ప్యాకింగు పోస్టేజి ఉచితము.

వినస్ రిసెర్చి లేబరేటరి, (A.H.)
పోస్టుబాక్సు నెం. 587, కలకత్తా.

చిత్తూరు మునిసిపల్ చెయిర్మన్

ఏకగ్రీవంగా శ్రీ జి. గురప్ప నాయుడుగారి ఎన్నిక

చిత్తూరు, ఆగస్టు 13 — చిత్తూరు పురపాలక సంఘాధ్యక్షుడుగా శ్రీ జి. గురప్ప నాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
1955 ఆగస్టు 16 మంగళవారం

బుడతకీచులు

ఏసాదివారే! కాని, విచారించవలసిన క్కరలేదు. ఘోరం వారే! అయినా, గోవా పరిపాలకుల విషయంలో విడ్డూర మేమీ కాదు. స్వతంత్ర భారత భూమిపై ధర్మచక్ర సుశోభితమైన త్రివర్ణ పతాకకు తప్ప మరి దేనికీ స్థానం లేదన్న దీక్షతో భారత స్వాతంత్ర్య దినోత్సవంనాడు గోవాలో ప్రవేశించిన ప్రతి భారత స్వాతంత్ర్య పిపాసికి తాను చెల్లించవలసిన మూల్యమేమో పూర్తిగా తెలుసు. అది కంటినో, కాలినో పోగొట్టుకుని, కొన ఊపిరితో మిగలడం కావచ్చు; కారాగారంలో ఆకలి దప్పులకు మలమల మాడుతూ, దిన మొక యుగంగా గడపడం కావచ్చు; లేదా, తుపాకి గుండ్లకు బలి కావడమైనా కావచ్చు. అయినా, రెండు, మూడు వేల మంది వెళ్ళారు; స్వచ్ఛందంగా వెళ్ళారు; సమధికోత్సాహంతో వెళ్ళారు; స్వాతంత్ర్య దీక్షా కంకణబద్ధులై వెళ్ళారు. ఇప్పటికి చేరిన వార్తలను బట్టి, వారిలో ఐదుగురు బుడతకీచుల తుపాకి కాల్పుల ఫలితంగా నేలకొరిగి వుండవచ్చు; మరి కొంతమంది తీవ్రంగా గాయపడి వుండవచ్చు. అయినా, వారికోసం మనం ఖిన్నులమైతే—కన్నీరు కార్చితే—అది వారి పట్ల ఘోరాపచారమే కాగలదు!

ఔదార్యంతో పరులివ్వడానికి స్వాతంత్ర్యం ముష్టి కాదు; అపరాతో అన్యు లెవ్వరో నిల్పడానికి అది ఆస్తి కాదు. గెలుచుకొన్న పిదప, నిలుపుకొన్నదే స్వాతంత్ర్యం! ఎవరికి వారే దాన్ని గెలుచుకోవాలి; ఎవరికి వారే దాన్ని నిలుపుకోవాలి. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొనడానికే ప్రతి ఆగస్టు 15 వ తేదీని మనం స్వాతంత్ర్య మహోత్సవం జరుపుకొంటున్నాము; ఈ సత్యంలో యావద్భారత జాతి అచంచల విశ్వాస నిరూపకులుగానే ఈ ఆగస్టు 15 వ తేదీనాడు వేలాది భారతీయ సత్యాగ్రహులు ఆత్మబలి దానానికి సన్నద్ధపడి, గోవా విమోచన సాధనకై దాని సరిహద్దులలోపల ప్రవేశించారు. వారి త్యాగం కన్నీటిని కోరదు; కార్యదీక్షను కోరుతుంది; వజ్రసంకల్పాన్ని కోరుతుంది; ఇతోధిక త్యాగాలను కోరుతుంది; లక్ష్యసిద్ధిని కోరుతుంది.

లేదు—బుడతకీచులు బలిగొన్న వారి కొరకు కన్నీరు కార్చి, వారి పవిత్రాత్మలపట్ల మనం మహాపచారం చేయబోవడం లేదు. ఇందుకు మారుగా, గోవా విముక్తిని సాధించి, ఆ స్వాతంత్ర్య వీరులకు ఆత్మశాంతిని చేకూర్చనున్నాము. సాయుధ బలాలను వినియోగించకోరితే, మన లక్ష్య సంసిద్ధికి 24 గంటలైనా అక్కర లేదు. కాని, పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే ఉద్దేశం మనకు లేదు. ఫ్రెంచివారితో వారి స్థావరాలకు సంబంధించిన సమస్యను యుద్ధేతర విధానాల ద్వారా పరిష్కరించుకొన్నట్లే, పోర్చుగీసువారితోను పరిష్కారాన్ని సాధించగలమని ఆశిస్తున్నాము. ఇది దౌర్బల్యంతో కూడిన విధానం కాదు; ఆత్మసంయమనంతో కూడిన విధానం. అయితే, ఎంతటి ఆత్మసంయమనానికైనా ఒక పరిమితి వుండకపోదని పోర్చుగల్ ఎడల సానుభూతి ప్రదర్శిస్తున్న పాశ్చాత్య రాజ్యాలు ఇప్పటికైనా గుర్తించడం మంచిది.

గోవాలో ప్రవేశిస్తున్న సత్యాగ్రహులవద్ద శస్త్రాలు లేవు; కటారులు లేవు; తుపాకులు లేవు; తూటాలు లేవు. వారు పూర్తిగా నిరాయుధులు; అహింస పరమదీక్షగాగలవారు; అవకాశం లభించినా ప్రతిపక్షికి హాని కలుగజేయనివారు. అటువారిపై తుపాకులను కాల్చడాన్ని పశుత్వమనడం పశువులకు అన్యాయం చేయడం కాబోదా? ఇదేనా గోవాలో పోర్చుగల్ రక్షించగోరుతున్న పాశ్చాత్య సభ్యత! ఇదేనా గోవాలో 'కేథలిక్' మతానికి బుడతకీచులు కూర్చగోరుతున్న రక్షణ! మతం పేరిట, సభ్యత పేరిట బుడతకీచులు కొనసాగిస్తున్న ఈ రాక్షస కృత్యాలను ముక్తకంఠంతో ఖండించకపోతే, పాశ్చాత్య సంస్కృతి విలువలనే భారతదేశం—భారతదేశమే కాదు, సమస్త ప్రాచ్య ప్రపంచం — శంకించవలసి వస్తుంది.

స్త్రీలపై కూడా బుడతకీచుల హింసాకాండ

(1వ పేజీ తరువాయి)

టెరిఖోల్ నదిని దాటి గోవా సరిహద్దుకు కొద్ది దూరంలోవున్న పాత్రా గ్రామంలో ప్రవేశించి, తెల్లవారేసరికి దేవాలయంమీద భారత జాతీయ పతాకాన్ని స్థాపించారు.

పిమ్మట పోర్చుగీసు పోలీసులు వచ్చి పతాకాన్ని తీసివేయ నున్నారు. అందుకు సత్యాగ్రహులు సమ్మతించనందున పోలీసులు కాల్పులు సాగించారు. వెంటనే ఒక సత్యాగ్రహి అక్కడే మరణించాడు. ఇద్దరికి గుండు దెబ్బలు తగిలినవి.

టెరిఖోల్ లో కాల్పులు

ఆరండా, ఆగస్టు 15—నేటి మధ్యాహ్నం 11 గంటలకు టెరిఖోల్ కోటలో భారత జాతీయ పతాకం ఆవిష్కరించబడుతూవుండగా తుపాకి కాల్పులు వినిపించినవి.

తిరిగి 11-30 గంటలకు బ్రెన్ తుపాకులు 60 సార్లు కాల్చినటు వినిపించింది. కాల్పులలో గాయపడినవారిని గురించి ఇంతవరకు ఇక్కడికి సమాచారమేమీ చేరలేదు.

పటేల్ వాడికాల్పులలో ఒకరి ఆత్మార్పణ

నలుగురికి గాయాలు, ఎనిమిది మంది అరెస్టు

వాడి, ఆగస్టు 15—నేటి మధ్యాహ్నం ఖాలా గ్రామంలో పటేల్ వాడివద్ద భారతీయ సత్యాగ్రహులపై పోర్చుగీసు పోలీసులు కాల్పులు సాగించగా ఒక సత్యాగ్రహి మరణించాడు. నలుగురు క్షతగాత్రులైనారు. వీరిలో ఇద్దరికి బలంగా గాయాలు తగిలినవి. డామన్ ఇండియా సరిహద్దుకు 1½ మైళ్ళలోనే కాల్పులు జరిగిన స్థలం వుంది.

పోర్చుగీసు పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తొలి వార్తలు తెలుపుతున్నవి.

వెయ్యిమంది వలంటీర్ల ప్రవేశం

ఆగస్టు 14-15 అర్ధరాత్రినుంచి దాదాపు వెయ్యిమంది వలంటీర్లు గోవా సరిహద్దు దాటి లోనికి వెళ్లారు. వీరిలో 300 మంది ఉత్తర ప్రాంతం సావంత్ వాడినుంచి, 75 మంది దక్షిణ భాగం మజాలినుంచి, 600 మంది తూర్పు భాగం కుంకుంబ్రినుంచి గోవాలో ప్రవేశించారు.

ఇండియా సరిహద్దుకు మృతవీరులు కొనిరాబడినారట

నేడు గోవా విమోచనోద్యమంలో ఆత్మార్పణ చేసిన నిరాయుధులైన ముగ్గురు భారతీయ వలంటీర్లను ఇండియా సరిహద్దుకు తీసుకొని రావడంతో ప్రస్తుతం గోవాలో వుండి సత్యాగ్రహంపై వార్తలు సేకరిస్తున్న ఇద్దరు అమెరికన్ విలేకరులు తోడ్పడ్డారు.

ఆడ సత్యాగ్రహికి నాయకునికి గాయాలు

క్షతగాత్రులైన 13 మందిలో ఒక స్త్రీ, మూకుమ్మడి సత్యాగ్రహోద్యమం నాయకుడు శ్రీ వి. డి. చితాలే కలరని తెలుస్తున్నది. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది.

గోవా-ఇండియా సరిహద్దు 150 మైళ్ల పొడుగునా జట్టుకు 12 లేక అంతకంటె ఎక్కువమంది వలంటీర్లు అనేక కేంద్రాలనుంచి గోవాలోకి ప్రవేశిస్తున్నారు,

ఉత్తర ప్రాంతంలో సావంత్ వాడి నుంచి కనీసం ఏడు జట్లు అయినా గోవాలో ప్రవేశించి వుంటవి.

ఉదయం పండిట్ నెహ్రూ లాల్ ఖిల్లాపై భారత జాతీయ పతాకను ఎగురవేస్తున్న సమయంలో గోవాలోని అనేక గ్రామాలలో త్రివర్ణ పతాకను ప్రతిష్ఠాపించడం వీరి ఆశయమై వున్నది.

గత రాత్రల్లా పోర్చుగీసు అధికారులు గోవా-ఇండియా సరిహద్దులో జీపులలో తిరుగుతూ పెద్ద పెద్ద సెర్చిలైట్ లతో సత్యాగ్రహులను వెతుకుతున్నారు.

ఉదయం అబాండా సరిహద్దువద్ద కాల్పులు జరగడంబట్టి నిరాయుధులైన సత్యాగ్రహులపై పోర్చుగీసు అధికారులు మహా తీవ్రమైన చర్యలు తీసుకోదలచినారనే నమ్మకం దృఢపడుతున్నది.

నేటిఉదయం ఢిల్లీ లాల్ ఖిల్లాపై భారత జాతీయ పతాకను ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రతిష్ఠాపిస్తూ గోవా వలంటీర్లకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.

మజాలి సరిహద్దునుంచి 3 జట్టుల పయనం

మజాలి (గోవా సరిహద్దు), ఆగస్టు 15—అర్ధరాత్రి 12 నుంచి నేటి ఉదయం వరకు మజాలి సరిహద్దునుంచి 75 మంది నిరాయుధులైన భారతీయ వలంటీర్లు గోవా సరిహద్దు దాటి వెళ్లారు. ఈ జట్లలో భారతదేశంలోని అనేక ప్రాంతాలకు, రాష్ట్రాలకు చెందినవారు వున్నారు. మూడు జట్లలోని వలంటీర్ల సంఖ్య వరుసగా 20; 39; 16.

మొదటి అంచనా ప్రకారం ఈ కేంద్రం నుంచి 600 మంది వలంటీర్లు బయలుదేరవలసింది. కాని, బొంబాయి ప్రభుత్వం మోటారు సదుపాయాలు నిరాకరించినందున 75 మంది మాత్రమే సత్యాగ్రహసమరానికి బయల్వెడలారు.

ఈ కేంద్రంలో వైద్య సౌకర్యాలు సిద్ధంగా వుంచబడినవి.

కుంకుంబ్రి నుంచి 600 మంది పయనం

బెల్గామ్, ఆగస్టు 15—"పోర్చుగీస్ గోవా ఛోడ్ దో" "భారత్, గోవా ఏక్ హై" అనే నినాదాలుచేస్తూ దాదాపు 600 మంది సత్యాగ్రహులు నేటి తెల్లవారుజామున ఇక్కడకు 30 మైళ్ళ దూరంలోగల కుంకుంబ్రి నుంచి వెళ్ళి గోవాలో ప్రవేశించారు.

గోవా ప్రజల సత్యాగ్రహం

గోవా సరిహద్దు ప్రాంతం, ఆగస్టు 14—భారతీయ వలంటీర్లు గోవాలో ప్రవేశించగానే గోవాలోని పౌరులు కూడా జట్లుజట్లుగా సత్యాగ్రహం చెయ్యగలరని గోవన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులు ప్రకటిస్తున్నారు.

సత్యాగ్రహులకు "సుస్వాగతం" ఇవ్వడం కోసం సావంత్ వాడి సరిహద్దుకు నాలుగు మైళ్ళలో (గోవాలో) పోర్చుగీసువారు 1,000 మంది శ్వేత, నీగ్రో సైనికులను నియమించి, మరతుపాకులను సిద్ధంచేసి వుంచినట్లు వార్త చేరింది.

ఇండియా సరిహద్దుకు మూడు మైళ్ళ దూరంలోవున్న మజాలివద్ద 500 మంది శ్వేత నీగ్రో సైనికులు మరతుపాకులు గురిపెట్టి సిద్ధంగా వున్నారట.

బొంబాయి ప్రభుత్వం మోటారుట్రక్కులు యివ్వ నిరాకరించిన కారణంగా మిస్టర్ అబ్దుల్ రహ్మాన్ నాయకత్వానగల 500 మంది వలంటీర్లు 30 మైళ్ళకు పైగా బురదలో నడచి గోవా సరిహద్దు చేరుకున్నారు.

బెల్గామ్ లో దిగబడిపోయిన వందలాది వలంటీర్లు కూడా గోవా సరిహద్దుకు నడచి వెళ్ళారు.

రవాణా సదుపాయాలు లేనందువల్ల మూకుమ్మడి సత్యాగ్రహం లోగడ అనుకొన్నట్లు ఒక్కరోజు కాక రెండురోజులు జరగగలదని భావించబడుతున్నది.

'గోవాకు స్వాతంత్ర్యం'

సాలజార్ కు లండన్ గోవనుల విజ్ఞప్తి

లండన్, ఆగస్టు 14—గోవాకు స్వాతంత్ర్య ప్రదానం చెయ్యవలసిందిగా పోర్చుగీసు ప్రధాని డాక్టర్ సాలజార్ కు విజ్ఞప్తి చేస్తూ లండన్ లో నివసిస్తున్న గోవనులు నేడు ఇక్కడ సభ జరిపి తీర్మానం చేశారు.

గోవా లీగ్ ఆధ్వర్యాన ఈ సభ జరిగింది. తీర్మానాన్ని డాక్టర్ సాలజార్ కు తంతి ద్వారా అందజేయడానికి నిర్ణయించబడింది.

గోవాలోని పౌరులపై సాగించబడుతున్న ఘోర దౌర్జన్యాలను ప్రస్తావించి, రాజకీయ ఖైదీల నందరినీ విడుదల చెయ్యవలసిందనీ, బ్రిటన్, ఫ్రాన్సులు చూపిన మార్గం అనుసరించి గోవా ప్రజలకు స్వాతంత్ర్య ప్రదానం చెయ్యవలసిందిగా కూడా ఈ సభ ఆమోదించిన తీర్మానంలో పేర్కొనబడింది.

విరాళాలకు విజ్ఞప్తి

పూనా, ఆగస్టు 14—గోవా విమోచనోద్యమం నిర్విఘ్నంగా కొనసాగడానికి విరాళాలు పంపవలసిందిగా భారత ప్రజలకు అఖిల పక్ష గోవా విమోచన సహాయక సమితి నేడు విజ్ఞప్తి చేసింది.

బొంబాయి ప్రభుత్వం ట్రక్కులు యివ్వ నిరాకరించిన కారణంగా ఈ సంఘం వారు మొదట అనుకొన్న దానికంటె మూడింతలు వ్యయపరచవలసి వచ్చిందని సంఘ అధ్యక్షుడు శ్రీ జె ఎమ్. బొధి, కార్యదర్శి శ్రీ జె ఎస్. తిలక్ ఆ విజ్ఞప్తిలో వెల్లడించారు.

తిరిగి కోరే వరకు పూనానుగాని, బెల్గామ్ నుగాని సత్యాగ్రహులు పయనం కావలదని కూడా వారు ప్రకటించారు.

"గోవా వారుకూడా ఉద్యమంలో చేరాలి"

పీటర్ అల్వేరెజ్ విజ్ఞప్తి

సావంత్ వాడి, ఆగస్టు 14—ఆగస్టు 15 వ తేదీ సోమవారంనాడు గోవా, డయ్యూ, డామన్ల దాస్యవిముక్తికై ప్రారంభం కానున్న సత్యాగ్రహోద్యమం సందర్భంలో సత్యాగ్రహులకు గోవా సత్యాగ్రహ సంఘం అధ్యక్షుడు మిస్టర్ పీటర్ అల్వెరెజ్ తన ఆశీస్సులు అందజేస్తూ గోవాలోని ప్రజలు కూడా ధైర్యసాహసాలు ప్రదర్శించి, అహింసాయుత మార్గంలో పోరాటం సాగించవలెనని ఉద్బోధించారు. వీరులకే విజయం సిద్ధించగలదనే సూక్తిని ఆయన ఈ సందర్భంలో వల్లించారు.

గోవా స్వాతంత్ర్యోద్యమాన్ని అన్ని కాలనీల ప్రజలు, స్వాతంత్ర్యప్రియ రాజ్యాలు కూడా బలపరచవలెనని విజ్ఞప్తి చేశారు.

డామన్ సరిహద్దులో

డామన్ లో సత్యాగ్రహం చెయ్యడం నిమిత్తం డామన్ సరిహద్దునగల వాపివద్ద గుజరాత్ ప్రజా-సోషలిస్టు నాయకుడు శ్రీ ఈశ్వరభాయ్ దేశాయి తన దళంతో సిద్ధంగా వున్నాడని, 15 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల మొదలు 2 గంటలలోగా డామన్ లో ప్రవేశించనున్నాడని వార్తలు చేరినవి.

డయ్యూ సరిహద్దుకు 200 మంది సత్యాగ్రహుల పయనం

ఉన (డయ్యూ), ఆగస్టు 15—సౌరాష్ట్ర, గుజరాత్ లకు చెందిన 200 మందికి పైగా సత్యాగ్రహులు నేటి మధ్యాహ్నం డయ్యూలో సత్యాగ్రహం చెయ్యడం నిమిత్తం నేటి ఉదయం అహ్మద్ పూర్ - మాండ్వినాకాకు బయలుదేరి వెళ్ళారు,

సౌరాష్ట్ర పి. ఎస్. పి ఎమ్ ఎల్. ఏ శ్రీ జస్వంత మెహతా ఈ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

డయ్యూ విముక్తి సత్యాగ్రహ సమితి డయ్యూలో సత్యాగ్రహానికి ఆధ్వర్యం వహిస్తున్నది.

గోవాలో మరి 7 జట్టుల ప్రవేశం

అరోందా (గోవా సరిహద్దు), ఆగస్టు 15—అర్ధరాత్రి 12 గంటలు కొట్టుతున్న సమయంలో 49 మంది సత్యాగ్రహులు కల మొదటి జట్టు గోవాలో ప్రవేశించింది.

మరి రెండు గంటలలో విస్తీర్ణమైన వ్యవధిలో మరి ఆరు జట్లు గోవాలో ప్రవేశించినవి.

పెర్నెమ్ కు చుట్టువట్ల ఐదు మైళ్ళలో వున్న ముఖ్యమైన గ్రామాలలో తెల్లవారేసరికి భారత జాతీయ పతాకను ప్రతిష్ఠించడం వీరు నిర్వహించే మొట్టమొదటి పని.

307 మంది సత్యాగ్రహుల ప్రవేశం

టెరిఖోల్ నదిని పడవలలో దాటి 307 మంది సత్యాగ్రహులు గోవాలో ప్రవేశించినట్లు నేషనల్ కాంగ్రెస్ ద్వారా తెలుస్తున్నది.

మొదటి జట్టుకు నాసిక్ ప్రజా-సోషలిస్టు కార్యకర్త శ్రీ వై. ఎన్. జాదవ్ నాయకత్వం వహించారు.

హైదరాబాద్ ప్రముఖుని నాయకత్వం

మరొక జట్టుకు హైదరాబాద్ ఎం. ఎల్. ఏ. పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ కార్యకర్త అయిన శ్రీ వామనరావు దేశ్ ముఖ్ నాయకత్వం వహించారు.

307 మందిలోను అత్యధికులు పి. ఎస్. పి. కార్యకర్తలు తక్కినవారు. పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీవారు, జనసంఘ సభ్యులు.

సైనికులు 4 మైళ్ళు వెనుకకు మళ్ళినారట

పోర్చుగీసు సైనికులు, పోలీసులు గోవా లోకి, సరిహద్దునుంచి నాలుగు మైళ్ళు వెనుకకు పోయినట్లు మరొక వార్త చేరింది.

1500 మంది పయనం

నేడు సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్న జట్లు అన్నింటిలోకి పెద్దదానిలో నలుగురు స్త్రీలతో సహా 1500 మంది వలంటీర్లు కలరు. వీరికి బొంబాయి ప్రజా-సోషలిస్ట్ నాయకుడు శ్రీ ఎమ్. ఆర్. దండవాతే నాయకత్వం వహించాడు. వీరు ఇక్కడినుంచి నేటి వుదయం కాలినడకన గోవా సరిహద్దుకు పయనమైనారు.

భారతావని మొత్తంలో స్వాతంత్ర్య వార్షికోత్సవం

గోవా సత్యాగ్రహుల విషయమై ఆందోళన

న్యూఢిల్లీ, ఆగస్టు 15—

అష్టమ స్వాతంత్ర్య వార్షికోత్సవం నేడు దేశం మొత్తంమీద జరుపబడింది. గోవానుంచి ఏ నిమిషానికి ఎలాంటి దుర్వార్తను వినవలసి వస్తుందోనని ఆందోళన చెందుతూనే అనేక పట్టణాలలో ప్రజలు స్వాతంత్ర్య వార్షికోత్సవాలను జరుపుకున్నారని యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా విలేకరి వ్రాస్తున్నాడు.

ఢిల్లీలో ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, కుమార్తె శ్రీమతి ఇందిర గాంధి వెంటరాగా ఉదయాన్నే రాజ్ ఘాట్ కు వెళ్ళి గాంధీజీ సమాధిపై రెండు పూలగుత్తులు వుంచి అక్కడినుంచి లాల్ ఖిల్లాకు వెళ్ళి జాతీయ పతాకం ఆవిష్కరణోత్సవాన్ని జరిపాడు.

గాంధీజీ సమాధిపై కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ యు. యన్. ధేబర్ పడుకునూలుమాలను వుంచాడు.

రాజ్ ఘాట్ లో ఉదయం జరిగిన ప్రార్థనలకు ఢిల్లీ ముఖ్యమంత్రి, తదితరులు కూడా హాజరైనారు. దాదాపు 20 వేల మంది రాజ్ ఘాట్ కు వచ్చారు.

ఇండియా ప్రభుత్వ కార్యాలయాల పైన, నగరంలోని భవనాల పైన జాతీయ పతాకాలు ఉదయమే ఎగురుతున్నవి. స్వాతంత్ర్య దినం పవిత్రమైనందున ఢిల్లీలోని కసాయి ఖానాలన్నీ నేడు మూసివేయబడినవి. వ్యాపార సంస్థలన్నీ నేడు సెలవు ప్రకటించినవి.

నగరంలోని సాంఘిక, రాజకీయ సంస్థలు దాదాపు అన్నీ సభలు జరిపినవి. సాయంత్రం అనేకం నాటకాలను, ఇతర వినోద కాలక్షేపాలను ఏర్పాటు చేసినవి.

బొంబాయిలో

సెక్రెటేరియట్ భవనంపై ఉదయం బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ జాతీయ పతాకాన్ని ప్రతిష్ఠాపించాడు. ఈ సభకు న్యాయమూర్తులు, మంత్రులు, పెద్దలు అనేకమంది హాజరైనారు.

బొంబాయి రాష్ట్ర ప్రణాళికల అమలుకు అందరు ఇతోధికోత్సాహంతో కృషి చేయాలని బొంబాయి ముఖ్యమంత్రి ఉద్బోధించాడు.

గోవా సమస్యను ప్రస్తావించి, ఇది శాంతియుత మార్గాలద్వారా పరిష్కారం కాగలదనడంలో తనకు సందేహం లేదని వివరిస్తూ శ్రీ మొరార్జీ దేశాయ్ ఇలా అన్నాడు:—

"వారి కిష్టమైనా కాకపోయినా పోర్చుగీసు వారు ఇండియానుంచి నిర్గమించక తప్పదనడంలో నాకేమీ సందేహంలేదు."

ఇంతకుముందు కార్పొరేషన్ హాలులో జరిగిన ఉత్సవంలో బొంబాయి కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ యస్. కె. పాటిల్ కార్పొరేషన్ కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించాడు.

దీనిపైన "ఎక్కడ ధర్మం వుంటుందో దానికే జయం లభిస్తుంది" అన్న కొత్త నినాదం సంస్కృతంలో బంగారు అక్షరాలతో వ్రాసివుంది.

మద్రాసులో మహోత్సవం

మద్రాసు, ఆగస్టు 15—మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశగారు నేటి ఉదయం సెయింట్ జార్జి కోటలో జాతీయ పతాకోత్సవం జరుపడంతో మద్రాసు నగరంలో స్వాతంత్ర్య దినోత్సవాలు ప్రారంభమైనాయి. మద్రాసు ప్రభుత్వం యాజమాన్యాన జరిగిన ఈ ఉత్సవం నిరాడంబరంగా జరిగింది. ఈ ఉత్సవానికి మద్రాసు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, రక్షణశాఖల అధిపతులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇతర న్యాయమూర్తులు, ఉన్నత ప్రభుత్వోద్యోగులు, నగరంలోని విదేశ రాయబార ప్రతినిధులు, ప్రముఖ పౌరులు హాజరైనారు. మద్రాసు గవర్నర్ కోటవద్దకు రాగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాగతమిచ్చి మద్రాసు ప్రాంతానికి చెందిన కమాండింగ్ జనరల్ ఆఫీసర్ మేజర్-జనరల్ జె. వి. కాటోచ్ కు పరిచయం చేశారు. తర్వాత సైనిక వాద్యబృందంవారు జాతీయ గేయాన్ని పాడగా గవర్నర్ శ్రీ శ్రీప్రకాశగారు యూనియన్ పతాకాన్ని ఎగురవేశారు. తర్వాత ఆయన యుద్ధ వీరుల స్మారకచిహ్నం వద్దకు వెళ్ళి పుష్పగుచ్ఛాలను వుంచారు.

ఆంధ్ర వాణిజ్య మండలి

ఆంధ్ర వాణిజ్య మండలి యాజమాన్యాన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు శ్రీ జె వి. సోమయాజులుగారు జాతీయ పతాకోత్సవం జరిపారు. ఆయన స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యాన్ని గురించి వివరిస్తూ దేశాభ్యుదయ సాధనకు వర్తకులు ముందంజ వేయాలని ఉద్బోధించారు. కోశాధికారి శ్రీ ఎస్. వెంకటరంగంగారు అభివందనాలను తెలిపారు.

ట్రిప్లికేన్ లోని నేషనల్ గరల్స్ హైస్కూల్ లో మద్రాసు వ్యవసాయ మంత్రి శ్రీ ఎం. భక్తవత్సలంగారు పతాకోత్సవం చేశారు. 350 మంది విద్యార్థినులు పెరేడ్ జరిపారు. గత ఎనిమిదేళ్ళలో భారత ప్రభుత్వం సాధించిన విజయాలను మంత్రి వివరించారు. కుమారి రాజలక్ష్మి జాతీయ పతాక విశిష్టతను గురించి ప్రసంగించింది. ఆరంభంలో కార్యదర్శి శ్రీ ఎన్. కె. తిరుమలాచారిగారు మంత్రికి స్వాగతం చెప్పారు.

మద్రాసు జిల్లా కాంగ్రెసు కమిటీ యాజమాన్యాన నేటి ఉదయం రాయపేట కాంగ్రెస్ గ్రౌండ్సులో జరిగిన సమావేశంలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ పి. కక్కన్ జాతీయ పతాకోత్సవం చేశారు.

మహిళా సంఘం, పురశవాకం శాఖవారు స్వాతంత్ర్యదినోత్సవం జరిపారు మాజీమంత్రి శ్రీ కె. వెంకటస్వామినాయుడుగారు అధ్యక్షత వహించారు. శ్రీమతి వెంకటస్వామినాయుడుగారు జెండాను ఎగురవేశారు. శ్రీమతి రాజం భారతిగారు వందన సమర్పణ చేశారు

తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ పి. కక్కన్ గారు నేటిఉదయం ఎక్స్ ప్రెస్ ఎస్టేట్ లో భారత జాతీయకాంగ్రెస్ 60 వ మహాసభ ఆహ్వానసంఘం కార్యాలయంపై కాంగ్రెసు పతాకాన్ని ప్రతిష్ఠించారు.

సమైక్యతా పరిరక్షణపైనే దేశాభ్యుదయం ఆధారపడి వుందని నేడు మైలాపూరులో రోడ్డులోని శ్రీనివాస గాంధి నిలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్ గారు ఉద్బోధిం దారు ముఖ్యమంత్రి పతాకోత్సవం చేశారు. శ్రీమతి సావిత్రి గణేశన్ గారు జాతీయగేయం పాడారు శ్రీమతి అంబుజమ్మాళ్ గారు ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పారు. శ్రీమతి సను మతి రామస్వామిగారు వందన సమర్పణ చేశారు.

బెంగుళూరులో

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంలో నేటి ఉదయం యిక్కడ జరిగిన సైనిక విన్యాసంలో 50 వేలమందికిపైగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్యగారు సైనిక వందనాన్ని స్వీకరించారు అరగంటలో సైనిక విన్యాసం ముగిసింది. దాదాపు 1,500 మంది ఈ విన్యాస ప్రదర్శనంలో పాల్గొన్నారు.

మైసూరు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ ఎస్. చెన్నయ్యగారు కాంగ్రెసు భవనంలో పతాకోత్సవం చేశారు. 52 కార్పొరేషన్ డివిజన్లలోను సభలు జరిగినవి. అన్ని పాఠశాలలోను పిల్లలు ఉత్సాహంగా చేరి, పాటలు పాడుతుంటూ ఉత్సవాలు చేసుకున్నారు.

శిశు సంక్షేమ కృషి

బాలల సమావేశంలో ప్రెసిడెంట్ ప్రసాద్ విజ్ఞప్తి

కర్నూలు, ఆగస్టు 15—కర్నూలుజిల్లా రెడ్ క్రాస్ సొసైటీవారు నేడు ఏర్పాటు చేసిన శిశు ప్రదర్శనంలో ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొని తొమ్మిదిమందికి బహుమతులు పంచిపెట్టారు. రాజభవనంలోని బ్యాంకిటింగ్ హాలులో జరిగిన ఈ ప్రదర్శనంలో చిన్న పిల్లలు ఆటపాటలతోను, నృత్య గీతాలతోను ప్రెసిడెంట్ ప్రసాద్ కు వినోదం కలిగించారు.

ఈ సమావేశంలో ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రసంగిస్తూ, భావితరాల పౌరులకు చిన్న పిల్లలు చిహ్నాలని చెప్పారు. బహుమతులు పొందడానికి తనవద్దకు పిల్లలను తీసుకొని వచ్చినప్పుడు మామూలుగా ఏడ్పు సాగించేవారని, కాని యిక్కడి వారిలో అలాంటి ఏడుపు లేకపోగా, కొందరిని నిద్రనుంచి మేల్కొలపవలసి రావడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు.

"ఇది మన భవిష్యత్తుకు ఒక చిహ్నం. వీరినుంచి మనం తగు గుణపాఠాన్ని నేర్చుకొనాలి" అని అన్నారు.

పిల్లలమధ్య వుండే అవకాశాన్ని కలిగించినందుకు సంతోషాన్ని ప్రకటిస్తూ "వారికి మనమెంతగా సౌకర్యాలు కలిగిస్తే, భవిష్యత్తులో మన సమాజానికి అంత మేలు జరుగుతుంది" అనికూడా అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినందుకు శ్రీమతి కుసుమ త్రివేదీని అభినందించవలసి వుందని అంటూ శిశుసంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించవలసి వుంటుందని, అందుకు స్వచ్ఛందంగా కృషిచేసే సంస్థలు కావాలని అన్నారు.

ఈ సందర్భంలోనే పిల్లలకు బహుమతులు పంచిపెట్టడానికిగాను 250 రూపాయలను ప్రెసిడెంట్ ప్రసాద్ బహూకరించారు.

రెడ్ క్రాసు, సెయింట్ జాన్ అంబ్యులెన్సు సంఘంవారు ప్రపంచమంతా వ్యాపించారని, బాధితులకు సహాయపడడంలో వారు అపూర్వమైన సేవచేస్తున్నారని అంటూ ఇతర సేవా సంస్థలు కూడా వాటిని మార్గదర్శకంగా తీసుకొనాలని కోరారు.

ఆంధ్రరాష్ట్ర రెడ్ క్రాసు, సెయింట్ జాన్ అంబ్యులెన్సు అసోసియేషన్, సేవాసమాజం, మహిళా సమాజం, కర్నూలులోని తదితర సేవాసంస్థలవారు ఈ శిశు ప్రదర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థల తరపున ప్రెసిడెంట్ కు స్వాగతపత్రంకూడా సమర్పించబడింది.

ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, ఆయన సతీమణి శ్రీమతి రాజవంశీదేవి, గవర్నరు శ్రీ త్రివేది, ఆయన సతీమణి శ్రీమతి కుసుమ త్రివేదితో కలిసిరాగానే, మహిళా సభ అధ్యక్షురాలు శ్రీమతి పుల్లారెడ్డిగారు స్వాగతం చెప్పారు. గవర్నరు, ఆయన సతీమణి సహాయ సహకారాలతో జరుగుతున్న సాంఘిక సేవా కార్యక్రమాలను వివరిస్తూ స్వాగత పత్రాన్ని చక్కని దంతపు పెట్టెలో పెట్టి, శ్రీమతి పుల్లారెడ్డిగారు ప్రెసిడెంటుకు సమర్పించారు. సాంఘిక స్వపరిపాలనశాఖ కార్యదర్శి శ్రీ ఎస్. ఆర్. కైవార్ నివేదికను చదివి వినిపించారు.

పిల్లలకు, ఉచిత పాల సప్లయి కేంద్రాలలో పనిచేస్తున్న కొందరు నర్సులకు, మంత్రసానులకు కూడా బహుమతులను ప్రెసిడెంట్ ప్రసాద్ బహూకరించిన తరువాత శ్రీమతి డి. ఎస్. జాన్ అభినందనాలు చెప్పారు ప్రెసిడెంట్ సతీమణి శ్రీమతి రాజవంశీదేవి పిల్లలకు మిఠాయీలు పంచిపెట్టారు.

భారత ప్రధాని హెచ్చరిక

(1 వ పేజీ తరువాయి)

లను నిర్మూలించవలసిన అవసరం వుందన్నారు.

దేశాన్ని స్వతంత్రం చెయ్యడానికి కృషి చేసిన అందరికీ జోహారు అర్పించవలసిందిగా కోరుతూ, మన ప్రాచీన భారత ప్రశస్త ప్రవచనాలను స్మరించవలసిందిగా ప్రజలను ప్రధాని నెహ్రూ కోరారు. ఒక యేడాదిలో బుద్ధుని 2500 వ జయంతి ఉత్సవం వస్తున్నదని, ఆయన ప్రబోధనలను, అదే సమయంలో జాతిపిత గాంధి మహాత్ముని బోధనలను మననం చేసుకోవాలన్నారు.

ఇండియా విదేశాంగ విధానం గురించి "పంచశీల" సిద్ధాంతంగురించి చెపుతూ, ప్రపంచంలో ఇండియా ప్రతిష్ఠ మనం మన దేశంలో ఏమి చేస్తున్నామనే దానిపై ఆధారపడి వుంటుందని ఆయన అన్నారు. మనం అంతా మన దేశపు ఇతోధికాభివృద్ధి కోసం పని చెయ్యాలన్నారు.

"పంచశీల" సూత్రావళిని ప్రపంచంలోని అనేక క్రొత్త దేశాలు ఆమోదించాయని, దానివల్ల అంతర్జాతీయ పరిస్థితిలో మార్పు కలిగిందని అన్నారు.

విద్యార్థులకు నెహ్రూ హితవు

బీహారులో విద్యార్థులపై పోలీసుల కాల్పులను గురించి ప్రస్తావించి, విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించుకోవడంలో ఓర్పు వహించడంలేదని ప్రధాని నెహ్రూ విమర్శించారు.

నవభారత దేశంలో విద్యార్థులు, యువకులు తమ బాధ్యతలను చక్కగా గుర్తించాలన్నారు. ఏకొంచెం అవకాశంకలిగినా అల్లరికి తిరుగబడే పద్ధతిని మార్చుకోవాలని యువకులకు హితబోధచేశారు.

రాష్ట్రాల పునర్నిర్మాణం

రాష్ట్రాల పునర్నిర్మాణం కమిషన్ నివేదిక రెండు నెలల్లో వెలువడగలదని, ఆ కమిషన్ చేసిన కృషిని, చేయగల సిఫారసులను ప్రజలు నిగ్రహంతోను, నిష్పక్షపాతంగాను పరిశీలించాలని ప్రధాని నెహ్రూ కోరారు.

సైనికాదేశాలకు హిందీ పదజాలం

ప్రధాని నెహ్రూ లాల్ ఖిల్లాకు రాగానే సైనిక, నౌకా, వైమానిక, రక్షక దళాలకు చెందిన దళాలచే సైనికవందనం చేయబడింది.

ఈ సందర్భంలో సైనిక ఆదేశాలు హిందీలో చేయబడ్డాయి. సైనిక ఆదేశాలకు హిందీ పదజాలాన్ని ఉపయోగించడానికి ఇదే తొలిసారి.

సైనిక వందనాన్ని స్వీకరించిన తరువాత ప్రధాని నెహ్రూ జాతీయపతాకమ ఎగురవేశారు. ఈ సందర్భంలో 31 తుపాకులు కాల్చబడ్డాయి.

ప్రధాని తన ప్రసంగాన్ని ముగించగానే 1,200 మంది బాలబాలికలు తమ స్కూలు యూనిఫారములతో బారులు తీరి, జాతీయ గీతాన్ని గానం చేశారు.

డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారి సందేశం

నాగపూర్, ఆగస్టు 15—ఇండియా తన నూతన బలాన్ని సైనిక శక్తిద్వారాగాని, పారిశ్రామిక శక్తిద్వారాగాని కాక, నైతిక పునరుజ్జీవన శక్తిద్వారానే సంఘటిత పరచుకొన్నదని నేడు ఎనిమిదవ భారత స్వాతంత్ర్య వార్షిక దినోత్సవ సందర్భంలో ఒక సందేశాన్ని ఇస్తూ మధ్యప్రదేశ్ గవర్నర్ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు పేర్కొన్నారు.

ఆగ్నేయాసియారక్షణకు ఇండియాబలంగా వుండడం అవసరమని అంటూ, ఈ ప్రాంతంపైకి కమ్యూనిస్టు వెల్లువ అరికట్టబడిందంటే అందుకుకారణం పండిట్ నెహ్రూయేనని, ఈ విషయాన్ని ప్రపంచమంతా గుర్తించిందని ఆయన పేర్కొన్నారు.

అన్న వస్త్రాల విషయంలో దేశం ఏ విధంగా స్వయంపోషకత్వాన్ని సాధించిందీ వివరిస్తూ, ఈనాడు ఆహార ధాన్యాలను, వస్త్రాలనుకూడా విదేశాలకు ఎగుమతి చెయ్యగలిగిన స్థితిలో మనం వున్నామని ఆయన అన్నారు.

ప్రపంచ శాంతికి ప్రధాని నెహ్రూ చేస్తున్న కృషిని గురించి ప్రస్తావించి, పశ్చిమ రాజ్యాలు మన "పంచశీల" సూత్రావళిని ఆమోదించవలసిన తరుణం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. లోగడ రష్యాలోను, తదితర దేశాలలోను ప్రధాని నెహ్రూచేసిన పర్యటన ప్రాధాన్యం గురించి ఆయన వివరించారు.

ఆంధ్ర ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరు

మద్రాసు, ఆగస్టు 15—ఆంధ్ర ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరు శ్రీ బి. ఆర్. సోమయాజులుగారు నేటిఉదయం ఢిల్లీనుంచి ఇక్కడికి వచ్చి, వెంటనే విమానంలో బయలుదేరి విశాఖపట్నం వెళ్లారు.

కటక్, ఆగస్టు 14—ఉత్కళ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ గా ఆగస్టు 16 వ తేదీ నుంచి డాక్టర్ ప్రాణకృష్ణ పరీజాను ఛాన్సలర్ నియమించినటు నేడు రాజభవన్ నుంచి ఒక ప్రకటన జరిగింది.

(3 వ పేజీ తరువాయి)

ప్రాతినిధ్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేయబడాలని క్రిందటి వారంలో [illegible] విదేశాంగ కార్యాలయం సూచించిన సంగతి పాఠకులకు విదితమే.

ఆంధ్రా ఇంజనీరింగ్ సర్వీసెస్ — అనంతపూర్ సర్కిల్
టెండరు ఫారాలు

1. అన్ని శాఖలకు — అన్ని స్థలాల నుండి (డూప్లికేటు) ఫారం 111 [illegible] నికి దరఖాస్తులు కోరడమైనది.
2. దరఖాస్తులు సూపరింటెండింగ్ ఇంజనీర్, అనంతపూర్ సర్కిల్, అనంతపూర్ 31-8-55న గానీ, అంతకు లోపు గాని చేరులాగున పంపాలి.
3. పూర్తి వివరాలకు 9-6-55 నాటి ఆంధ్రా గెజటు (పార్టు II) లోని పుటలు 376-377 చూడండి.

(సం) ఎం. ఇ. హూవేల్స్,
సూపరింటెండింగ్ ఇంజనీర్.

నోటీసు

కార్పొరేషన్ ఆఫ్ మద్రాసు కమిషనర్ (ఎలెక్షన్స్) డిపార్టుమెంట్

అంశం. వోటర్ల జాబితాలు — మద్రాసు లెజిస్లేటివ్ అసెంబ్లి (ప్రజా ప్రతినిధుల సభ-మద్రాసు నగరం— పాలుసరి రివిజన్, 1955— తొలి ప్రచురణ.

మద్రాసు లెజిస్లేటివ్ అసెంబ్లీకి (ప్రజా ప్రతినిధుల సభకు) మద్రాసు నగరంలోని ఓటరుల జాబితా ప్రచురించబడి ప్రజలకు తెలిసే నిమిత్తం రిప్పన్ బిల్డింగ్స్, అన్ని పోలీసు స్టేషనులవద్ద, రిజిస్ట్రేషన్ ఆఫీసులవద్ద, ఈ క్రింద పేర్కొన్న స్థలాల లోనూ కూడా వుంచబడినది.

1. సి జి ఎస్. 1/1 సుబ్బమ్మ కోయిల్ వీధి, తండియార్పేట.
2. సి. బి ఎస్. ఆఘాపూర్ రోడ్.
3. సి. బి. ఎస్. సూర్యనారాయణ చెట్టి రోడ్.
4. సి. బి. ఎస్. సిమెట్రీ రోడ్.
5. సి జి. ఎస్. నెం. 149/151, తిరువత్తియూర్ హైరోడ్.
6. సి. జి. ఎస్. మాధవరం హైరోడ్.
7. సి. బి. ఎస్. క్లారెన్ బేసిన్ రోడ్.
8. సి బి ఎస్. 101, అమ్మన్ కోయిల్ వీధి.
9. సి. బి. ఎస్. మలయప్పన్ వీధి.
10. సి. బి. ఎస్. వాషర్‌మెన్ రోడ్.
11. సి. బి. ఎస్. పొలై వినాయగర్ కోయిల్ వీధి.
12. సి ఎం. బి. ఎస్. 2 & 3/147, అంగప్ప నాయకన్ వీధి.
13. సి. బి ఎస్. 20, సెంబుదాస్ వీధి.
14. సి. బి. ఎస్. డేవిడ్సన్ వీధి.
15. సి. జి. ఎస్. 74, నాట్టుపిళ్ళైయార్ కోయిల్ వీధి.
16. సి. బి. ఎస్. 74, అర్మాపిళ్ళె వీధి.
17. సి. బి. ఎస్. అంగాళమ్మన్ కోయిల్ వీధి.
18. సి. బి. ఎస్. పుళియాంతోప్.
19. సి. బి. ఎస్. స్ట్రాహన్స్ రోడ్.
20. సి. జి. ఎస్. పెరంబలూర్.
21. సి. జి. ఎస్. చిన్న చెంబరంబాక్కం.
22. సి. బి ఎస్. 7, కీల్పాక్ గార్డెన్ రోడ్.
23. సి. బి. ఎస్. సుందరంపిళ్ళె వీధి.
24. సి. బి. ఎస్. వైక్కాకారన్ వీధి.
25. సి. బి. ఎస్. గంగాదీశ్వరర్ కోయిల్ వీధి.
26. సి. ఎమ్. బి. ఎస్. 1-ఎ. నేవల్ హాస్పిటల్ రోడ్.
27. సి. జి. ఎస్. ఎడపాలయం.
28. సి. బి ఎస్. గుజరాతీ బాయిస్ స్కూల్.
29. సి. ఎం. బి ఎస్. స్వామినాయకన్ వీధి, చింతాద్రిపేట.
30. సి. బి ఎస్. 43/1, అరుణాచలనాయకన్ వీధి.
31. సి. ఎం. బి ఎస్. పుదుపేట.
32. సి బి ఎస్. నెం. 22. వీరాస్వామి పిళ్ళె వీధి
33. సి. బి. ఎస్. మోడల్ స్కూల్ రోడ్.
34. సి. బి. ఎస్. అప్పాస్వామి మొదలి వీధి.
35. సి. బి ఎస్. మూలై మేడు.
36. సి బి. ఎస్. గోపతి నారాయణ స్వామి చెట్టి రోడ్.
37. సి. జి. ఎస్. 116, మౌబ్రేస్ రోడ్.
38. సి. బి ఎస్. పైక్రాఫ్ట్స్ రోడ్ (1వ వీధి).
39. సి. బి. ఎస్. నలభ అగ్రహారం.
40. సి. బి ఎస్. బెల్స్ రోడ్.
41. కార్పొరేషన్ డిస్పెన్సరీ, నెం. 25, పైక్రాఫ్ట్స్ రోడ్.
42. సి. బి. ఎస్. ట్రిప్లికేన్ హైరోడ్.
43. సి. బి ఎస్. లాయడ్స్ రోడ్.
44. సి. బి ఎస్. బజార్ రోడ్ (రామకృష్ణ పురం బ్రాంచి)
45. కార్పొరేషన్ డిస్పెన్సరీ, నెం. 101 కచ్చేరి రోడ్.
46. సి. బి. ఎస్. ఎల్డామ్స్ రోడ్.
47. కార్పొరేషన్ డిస్పెన్సరి, శివజ్ఞానం రోడ్.
48. సి బి. ఎస్. జోన్స్ రోడ్, సైదాపేట (వెస్ట్)
49. సి. బి ఎస్. మడువంకరై.
50. సి. జి. ఎస్. ట్రౌడెన్ రోడ్.

ఈ జాబితాలోని పేర్లకు ఏమైనా [illegible] వాటికి సంబంధించిన ఆక్షేపణలు రివైజింగ్ ఆఫీసరు (కమిషనరు, కార్పొరేషన్ ఆఫ్ మద్రాసు) 6-9-1955 సాయంత్రం ఐదు గంటలలోగా చేరేటట్లు [illegible]

రిప్పన్ బిల్డింగ్స్, [illegible] మద్రాసు, 8-8-55
[illegible] కమిషనర్, మద్రాసు కార్పొరేషన్

పార్టీనుంచి సూడాన్ ప్రధాన మంత్రి బహిష్కారం

ఈజిప్టుతో సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా

దేశ భవిష్యత్తు నిర్ణయానికి ప్లెబిసైట్ జరగాలని ఖాట్మియా మత నాయకుని ప్రకటన

కైరో, ఆగస్టు 14 —

సూడాన్ ప్రధానమంత్రి ఇస్మాయిల్ ఎల్ అజారీ, ఆయన మంత్రివర్గంలోని మరి నలుగురు మంత్రులు సుడనీస్ నేషనల్ యూనియనిస్టు పార్టీ నుంచి తొలగించబడ్డట్లు నేడిక్కడ తెలియవచ్చింది.

సుడానీస్ నేషనల్ యూనియనిస్టు పార్టీకి ఇస్మాయిల్ ఎల్ అజారీ అధ్యక్షుడు.

ఈ పార్టీ సర్వసభ్య సమావేశంలో "ఈజిప్టుతో యూనియన్‌గా ఏర్పడే పద్ధతిని మాని ప్రజాస్వామిక, సర్వసత్తాక, స్వతంత్ర రిపబ్లిక్ కావాలి" అన్న తీర్మానం ఆమోదించబడింది.

బ్రిటిష్, యూరోపియన్ సైన్యాలు ఉపసంహరించబడాలన్న ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించడానికి సుడానీస్ పార్లమెంటు ఈ మంగళవారం సమావేశం అవుతున్నది.

ప్రభుత్వానికి అనుకూలమైన ఖట్మియా మత శాఖకు చెందిన ప్రముఖనాయకుడు సయిద్ ఆలీ ఎల్ మిర్ఘానీ గతరాత్రి ఒక ప్రకటనచేస్తూ, దేశం భవిష్యత్తును నిర్ణయించే బాధ్యతను ఒక రాజ్యాంగ పరిషత్తుకు అప్పగించే కంటె మొత్తంమీద ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) జరపడం మంచిదని ఉద్ఘాటించాడు.

ప్లెబిసైట్ వివాదం మొదట స్వాతంత్ర్య వాదులచే లేవనెత్తబడినటిది ఖాట్మియా నాయకుడు ఈజిప్టుతో సూడాన్ చేరికకు అనుకూలుడని ఇంతవరకు ఈజిప్టు భావిస్తున్నది గతరాత్రి ఆయన ప్రకటన ఇప్పుడు ఈజిప్టుకు ఆశాభంగాన్ని కలిగించగలదని పరిశీలకులు భావిస్తున్నారు

సత్యమార్గాన్నే అనుసరించండి

కాంగ్రెసువారికి రాజాజీ హితవు

బొంబాయి ఆగస్టు 14—శ్రీ సి. రాజగోపాలాచారి నేడు బొంబాయి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారు పీపుల్సు హాలులో తనకు ఏర్పాటు చేసిన సన్మానం సందర్భంలో ప్రసంగిస్తూ, తనకు తోచిన విధంగా సత్యమార్గాన్ని అనుసరిస్తూ ప్రపంచంలో యుద్ధోన్మాదాన్ని అరికట్టిన ప్రధాని పండిట్ నెహ్రూ ఆదర్శంగా, కీర్తి ప్రతిష్ఠలకు ఫలితాలకు ఎదురుచూడక సత్యాన్వేషణకే పూనుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు హితవు చెప్పారు

ప్రపంచంలో చాల గొప్పవారు సాధించలేని పనిని పండిట్ నెహ్రూ సాధించారని రాజాజీ అన్నారు.

ఈ సన్మానసభకు బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మురార్జీ దేశాయ్, మంత్రులు, ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు.

ప్రజల మహాపురుషులు జీవించిన విధంగా ఉత్తమ జీవితం గడపాలని, సంతృప్తి అనే గుణాన్ని అలవరచుకోవాలని ఆయన అన్నారు. అసంతృప్తి అనేది పూర్తిగా మనఃకల్పితమే ననేది మత గ్రంథాలు చదివితే తెలుస్తుందని ఆయన హెచ్చరించారు

సన్మాన సభ ప్రారంభంలో శ్రీ పాటిల్ ఆయనకు స్వాగతం చెబుతూ, శ్రీ రాజగోపాలాచారి తాను నమ్మినదానిని తెగవేసి చెప్పే అపూర్వ ధైర్యసాహసాలు గల స్వతంత్ర వ్యక్తి అని, తన అర్ధ శతాబ్ది ప్రజా జీవితంలోను ఆయన చిత్తశుద్ధి, సమర్థత అపూర్వ స్థాయిని అందుకున్నాయని అన్నారు.

మంత్రి శ్రీ లచ్చన్నగారు

కర్నూలు ఆగస్టు 15—విద్యుచ్ఛక్తి శాఖా మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు ఆగస్టు 17 వ తేదీ రాత్రి కర్నూలు నుంచి బయలుదేరి వాల్తేరు వెడతారు. 20 వ తేదీ వరకు ఆయన అక్కడ వుంటారు.

బడిపిల్లల బస్సుపై కరెన్‌ల దాడి

32 మంది దుర్మరణం

రంగూన్, ఆగస్టు 14—బర్మా-థాయ్‌లెండ్ సరిహద్దు సమీపంలోని టవాయ్ తరం గనుల ప్రాంతంలో కరెన్ విప్లవకారులు ఒక ప్రయాణీకుల బస్సుపై డైనమైట్‌ను ప్రయోగించిన ఫలితంగా ఆ బస్సు పేలిపోయి దానిలో ప్రయాణం చేస్తున్న 32 మంది బడిపిల్లలు, వారికి తోడుగా వెడుతున్న అయిదుగురు పోలీసులు దుర్మరణం పాలైనట్లు నేడిక్కడకు చేరిన ఒక వార్త తెలుపుతున్నది.

బర్మా ప్రభుత్వం పట్ల భక్తి గౌరవాలు కలిగివున్న గ్రామాలపై ప్రతీకారంగా కరెన్‌లు ఇట్టి చర్యలు జరుపుతున్నట్లు ఇక్కడ విశ్వసించబడుతున్నది

సయాంలో శాంతియుత 'విప్లవం'

ప్రధానిచే సైనిక, రక్షక దళాలపై అజమాయిషీ స్వీకరణ

బ్యాంకాక్, ఆగస్టు 14 — సయాం ప్రధాన మంత్రి పిబల్ సంగ్రాం తన ప్రభుత్వంలో రక్తపాతం లేకుండానే ఒక విప్లవం కల్పించిన మార్పులను చేసి తన స్థానాన్ని బాగా బలపరచుకొన్నాడు

కమ్యూనికేషన్స్ మంత్రి ఎయిర్ మార్షల్ ఫ్యూయెన్ రణనకాని రాజీనామా యివ్వగా, ఆయన ఆ అవకాశాన్ని పురస్కరించుకొని మంత్రివర్గంలోను, ప్రభుత్వంలోనుకూడా అనవసరమైన మార్పులను చెయ్యడంద్వారా ప్రధాని తన స్థానాన్ని బలపరచుకొన్నాడు.

ఎయిర్ మార్షల్ ఫ్యూయెన్ డిప్యూటీ ప్రధాన మంత్రిగా (పోర్టు ఫోలియో లేకుండా) నియమించబడాడని ప్రధాని ప్రకటించాడు దీనితో డిప్యూటీ ప్రధానులు ముగ్గురైనారు, అందులో ఒకరు సైన్యానికి, ఒకరు వైమానిక దళానికి చెందినవారు. ఒకరు గౌరవ మిలిటరీ బిరుదుగల పౌరుడు, ప్రధాన మంత్రి హోంశాఖకు, దానిద్వారా రక్షణశాఖకు అధిపతి అయినాడు. కాగా, మొత్తం సైన్యం, సైన్యంతో తుల్యమైన పోలీసు బలగం ప్రధాన మంత్రి అజమాయిషీలోకి వచ్చాయి.

ఈ మార్పు కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించినా, మొత్తంమీద సాహసోపేతమైన మార్పుగా ప్రశంసించబడింది

శ్రీ పి. ఎస్. రాజ్‌భోజ్ కాంగ్రెస్‌లో ప్రవేశం

పూనా, ఆగస్టు 15 ఆలిండియా షెడ్యూల్డు తరగతుల ఫెడరేషన్ మాజీ కార్యదర్శి శ్రీ పి ఎస్. రాజ్‌భోజ్ నేడు కాంగ్రెస్‌పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌లో యాక్టివ్ సభ్యుడుగా ఆయన చేర్చుకోబడ్డారు. ఆయనతోబాటు మరి 15 మంది షెడ్యూల్డు తరగతుల ఫెడరేషన్ సభ్యులు కూడ కాంగ్రెస్‌లో చేరారు

నేడు కాంగ్రెస్ కార్యాలయం దగ్గర పతాక వందనోత్సవంలో వీరంతా పాల్గొన్నారు.

"కొరియా యుద్ధ విరమణకు విఘాతం కలుగనివ్వరాదు"

—మావో సే-టుంగ్ హెచ్చరిక

హాంగ్‌కాంగ్, ఆగస్టు 14—

కొరియాలో యుద్ధవిరమణకు ఏవిధంగాను విఘాతం కలగనివ్వరాదనీ, ఆ సమస్య శాంతియుతంగా పరిష్కరించబడాలనీ చైనీస్ రిపబ్లిక్ చైర్మన్ మావో సే-టుంగ్ నేడు ఉత్తర కొరియన్ ప్రభుత్వానికి పంపించిన ఒక సందేశంలో స్పష్టం చేసినట్టు పెకింగ్ రేడియో ప్రకటించింది.

చైర్మన్ మావో, ఇతర చైనీస్ నాయకులు కలిసి పంపిన ఈ సందేశంలో "కొరియా యుద్ధవిరమణ ఇప్పటికి అస్థిర పరిస్థితిలోనే వున్న"దని పేర్కొనబడినట్టు కూడా ఈ ప్రకటనలో వివరించబడింది

కొరియా జపానీస్ ఆధిపత్యం నుంచి విముక్తి పొంది పది సంవత్సరాలు నిండిన సందర్భంలో జరపబడుతున్న వార్షికోత్సవాలలో పాల్గొనడానికి చైనీస్ వైస్-ప్రెసిడెంట్ జనరల్ చుటే నిన్న ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యంగ్ చేరాడు.

ఇదే సమయంలో దక్షిణ కొరియా ప్రెసిడెంట్ డాక్టర్ సింగ్మన్‌రీ పాశ్చాత్య రాజ్యాలు సోవియెట్ యూనియన్‌తో సహజీవనం నెరపాలనే వాదాన్ని ఖండిస్తూ నిన్న సోల్ నుంచి ఒక ప్రకటన చేశాడు. ఉత్తర కొరియాకు "విమోచనం" కల్పించడానికి తన ప్రభుత్వం కంకణం కట్టుకొన్నదని ఈ ప్రకటనలో ఆయన పునరుద్ఘాటించాడు కూడా. సోల్‌లో జరిగిన కొరియా స్వాతంత్ర్య ప్రదాన దశమ వార్షికోత్సవం సందర్భంగా ఉపన్యసిస్తూ ఆయనపై విధంగా ప్రకటించాడు.

పర్యవేక్షక సంఘ దళాల కేంద్రాలపై దక్షిణ కొరియన్ ప్రదర్శకుల దాడులు

సోల్, ఆగస్టు 14—తటస్థరాజ్యాల యుద్ధ విరమణ పర్యవేక్షక సంఘానికి చెందిన తనిఖీ జట్టుల కేంద్రాల చుట్టూ గుంపులు గుంపులుగా తిరుగుతున్న దక్షిణ కొరియన్ నిరసన ప్రదర్శకులు నేడు ఆ కేంద్రాల ఆవరణలలో ప్రవేశించడానికి వుండివుండి ఆకస్మికంగా పెక్కుసార్లు దాడులు జరిపారు ఈ దాడులను అక్కడ నిల్పబడిన అమెరికన్ రక్షక సైనిక దళాలు ఎదుర్కొని నిరోధించాయి

ఏమైనా, ఇటీవల కొద్ది రోజులుగా దక్షిణ కొరియన్‌లు జరుపుతున్న నిరసన ప్రదర్శనాల ఫలితంగా ఏర్పడిన ఉద్రిక్తత, నిన్న ప్రెసిడెంట్ రీ చేసిన ప్రకటనవల్ల చాలవరకు తగ్గినట్లు కనిపిస్తున్నది

దక్షిణ కొరియానుంచి వైదొలగిపోవలసిందిగా కోరుతూ తాను పర్యవేక్షక సంఘానికి యిచ్చిన "అల్టిమేటం"లోని గడువును పొడిగిస్తూ నిన్న డాక్టర్ రీ ప్రకటన చేసిన సంగతి పాఠకులకు విదితమే.

ఈ మధ్య జరిగిన నిరసన ప్రదర్శనాలలో గాయపడిన అనేక వందలమంది కొరియన్‌లు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రదర్శకులు విసిరిన రాళ్లు, కర్రలు మున్నగునవి తగిలి అనేకమంది అమెరికన్ సైనికులు, మిలిటరీ పోలీసులు కూడా గాయపడ్డారు

పూసాన్‌లో నేడు వేయిమంది కొరియన్లు పర్యవేక్షక సంఘం తాలూకు తనిఖీ జట్టుల కేంద్రం చుట్టూ గుంపుగా చేరారు 200మంది మాజీ కొరియన్ సైనికులు ఆ కేంద్రం ఆవరణ చుట్టూ వున్న ఎత్తయిన ఇనుప ముండ్ల తీగె కంచెలను ఛేదించడానికి అనేకసార్లు ప్రయత్నించారు. వీరు ఆవరణలోనికి రాళ్లు రువ్వారు కూడా.

దక్షిణ కొరియాలో పర్యవేక్షక సంఘపు తనిఖీ జట్టులు నిల్పబడివున్న తక్కిన నాలుగు రేవు పట్టణాలలోను (ఇన్చాన్, కేసూ, కాంగ్‌నుంగ్, కున్సాన్ లలో) పరిస్థితి ప్రశాంతంగా వున్నట్లు తెలుస్తున్నది.

ఫ్రెంచి పథకంపట్ల మొరాకో ప్రజల అసంతృప్తి

పారిస్, ఆగస్టు 14 — మొరాకోలోని క్లిష్ట పరిస్థితిని పరిష్కరించే ఒక పథకంతో నేడు ఫ్రెంచి రెసిడెంట్-జనరల్ ఎం. గ్రాండ్ వాల్ విమానంలో రాబట్‌కు బైలుదేరి వెళ్ళాడు:

ప్రస్తుతపు సుల్తాన్ మహమ్మద్ బెన్ అరఫా అన్ని వర్గాలవారితోను ప్రభుత్వాన్ని ఏర్పాటుచెయ్యాలన్న ఫ్రెంచి పథకంతో రెసిడెంట్-జనరల్ మొరాకోకు పోతున్నాడని చెప్పబడుతున్నది ఈ రాజీపద్ధతి ఆమోదించబడకపోతే, సుల్తానును తొలగించి ఆయన స్థానంలో ఒక రీజెన్సీ కౌన్సిలును నియమించే ప్రతిపాదనను ఫ్రెంచివారు ఆలోచించగలరట.

ఫ్రెంచి పథకం మొరాకో ప్రజలలో ఆశాభంగాన్ని కలిగించిందని రాబట్‌లో నేడు ఇస్తిక్లాల్ (స్వాతంత్ర్య) పార్టీ ఒక ప్రకటన చేసింది ఈలోగా, కాసబ్లాంకా [illegible], ప్రవాసంలో వున్న సుల్తాను పేరును ఉచ్చరిస్తున్న ఒక మొరాకో పౌరుని [illegible] ప్రాంతంలో ఒక ఫ్రెంచి గార్డు కాల్చి చంపినట్లు తెలుస్తున్నది [illegible] సైనిక కాపలా ఇంకా [illegible] పరిస్థితి శాంతంగానే వున్నట్లు చెప్పబడుతున్నది.

సమైక్య కొరియా రాజ్య స్థాపన: ఉత్తరకొరియా ప్రధాని సూచన

టోకియో, ఆగస్టు 14—

సమైక్య కొరియా రాజ్య స్థాపనకు ఉత్తర, దక్షిణ కొరియాల ప్రతినిధులతో ఒక సంయుక్త అసెంబ్లీ ఏర్పాటు చేయబడాలని ఉత్తర కొరియన్ ప్రధాని కిమ్ ఇల్ సుంగ్ నేడు దక్షిణ కొరియా ప్రెసిడెంట్ సింగ్మన్‌రీకి సూచించినట్లు ప్యాంగ్ యంగ్ రేడియో ప్రకటించింది.

ఉత్తర, దక్షిణ కొరియాలు తమ సాయుధ బలాలను తగ్గించుకోవాలని, కొరియా కొరకు [illegible] ప్రాంతంలో శాంతి సాధనకు ఆసియా దేశాల [illegible] సమావేశం ఏర్పాటుకు [illegible] కిమ్ ఇల్ సుంగ్ సూచించాడు.

ద్వితీయ ప్రపంచ మహాయుద్ధం ముగిసి పదేళ్లు పూర్తి అయిన సందర్భంలో రేపు జరగనున్న వార్షికోత్సవాలను పురస్కరించుకొని [illegible] ప్రకటనలో ఉత్తర కొరియా ప్రధాని [illegible] చేసినట్లు ప్యాంగ్ యంగ్ రేడియో వివరించింది.

కొరియా సమస్యా పరిష్కారానికై దానికి సంబంధించిన రాజ్యాలకు ఆసియా దేశాలకు

(మిగతా 2 వ పేజీలో)

మరికొన్ని సేనల తగ్గింపుకు సోవియెట్ రష్యా నిర్ణయం

డిసెంబర్ 15 వ తేదీలోగా నిర్ణయం అమలు

లండన్, ఆగస్టు 14 —

త్రివిధ రక్షణ శాఖలకు చెందిన సాయుధ బలాలనుంచి మొన్న ప్రకటించినట్టు 6 40,000 మందిని మాత్రమే కాక, వచ్చే డిసెంబర్ 15 వ తేదీ లోపున అదనంగా మరి కొంతమందిని కూడా తగ్గించి వేసుకోడానికి సోవియెట్ రష్యా నిశ్చయించుకున్నట్లు సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ పత్రిక "ప్రావ్దా" నేడు వెల్లడించింది.

నాలుగు అగ్రరాజ్యాలలోను ప్రతి ఒక్కటి తాను ఆస్ట్రియా నుంచి ఎంత మంది సాయుధ సైనికులను ఉపసంహరించుకుంటున్నదో అంత మంది సభ్యులను తన సాయుధ బలాలనుంచి తగ్గించి వేసుకోవాలని ఇటీవల జెనీవాలో జరిగిన "శిఖరాగ్ర" సమావేశంలో తాను చేసిన ప్రతిపాదనను పురస్కరించుకునే రష్యా ఈ విధంగా తన సేనలను తగ్గించుకొంటున్నదని "ప్రావ్దా" వివరించింది

"రష్యా శుక్రవారంనాడు ప్రకటించినట్లుగానే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు కూడా తమ సాయుధ బలాలను తగ్గించుకుంటున్నట్లు ప్రకటించగలవని మనం సహజంగా ఆశించవచ్చు"నని సోవియెట్ పత్రిక "ఇజ్వెస్తియా" నేడు వ్రాసింది.

ఈ సందర్భంలో ఈ పత్రిక తన సంపాదకీయ వ్యాసంలో పేర్కొన్న అంశాలను సోవియెట్ వార్తా సంస్థ "టాస్" ఈ క్రిందివిధంగా ఉల్లేఖించింది:

"తన సాయుధ బలాలను తగ్గించుకోడానికి రష్యా చేసుకొన్న నిర్ణయాన్ని దాని శాంతిప్రియత్వానికి మరొక స్పష్టమైన నిదర్శనంగా అందరు హర్షిస్తున్నట్లు దానిపై వెలువడిన తొలి వ్యాఖ్యలవల్ల తేటతెల్లమౌతున్నది.

"రష్యా ఇంతపెద్ద ఎత్తున తన సేనలను తగ్గించుకోవడం, అతి క్లిష్టంగా పరిణమించిన ఆయుధ విసర్జనసమస్య పరిష్కారానికి ముఖ్యంగా అయిదు అగ్రరాజ్యాల సైన్యాలకు గరిష్ఠ పరిమితి నిర్ణయించబడడానికి విశేషంగా దోహదం చేయగలదనడానికి ఎట్టి సందేహం లేదు"

శాస్త్ర విజ్ఞానంలో రష్యా విజయాలు

అమెరికాకు విస్మయం కలిగిస్తున్నవట

శాన్‌ఫ్రాన్సిస్కో, ఆగస్టు 14—విజ్ఞాన శాస్త్ర రంగంలో సోవియెట్ రష్యా సాధించిన ఘన విజయాలు, రష్యన్ శాస్త్రజ్ఞుల శక్తి సామర్థ్యాలు అమెరికాకు విస్మయం గొలుపుతున్నవని అమెరికన్ వైమానిక శాఖకు చెందిన ప్రముఖ శాస్త్రజ్ఞుడు గైవర్ట్ స్టీవర్ క్రిందటి వారంలో వైమానికుల సంఘ సమావేశంలో ప్రసంగిస్తూ విశదం చేశాడు

ఆయన ఇంకా క్రింది విధంగా పేర్కొన్నాడు:

"విజ్ఞానశాస్త్ర రంగంలో రష్యా సాధించిన విజయాలను తక్కువచేసి చెప్పడానికి వీలులేదు రష్యన్ శాస్త్రజ్ఞుల శక్తి సామర్థ్యాలను గౌరవించకపోవడం ఆత్మహత్యాసదృశమే కాగలదు.

"ఇప్పటికే ఇంజనీర్ల సంఖ్యలో అమెరికా రష్యాకంటె వెనుకపడి వున్నది."

రష్యాలో త్వరలోనే కృత్రిమ ఉపగ్రహం నిర్మాణం

లండన్, ఆగస్టు 14 —అందరు అనుకుంటున్న దానికంటె ముందుగా అనతికాలంలోనే రష్యా భూమిచుట్టూ చంద్రునివలె ప్రదక్షిణం చేయగల కృత్రిమ ఉపగ్రహాన్ని నిర్మించి ఆకాశంలోనికి విడిచిపెట్టబోతున్నదని ఒక ప్రముఖ సోవియెట్ శాస్త్రజ్ఞుడు విశదం చేసినట్టు నేడు "టాస్" ప్రకటించింది.

సోవియెట్ విజ్ఞానశాస్త్ర పరిషత్తుకు చెందిన గ్రహాంతరయాన సమస్యల సంఘం కార్యదర్శి మిస్టర్ ఎ కార్పెంకో ఈ సందర్భంలో ఇలా విశదం చేశాడు.

"కొద్ది పౌనుల బరువు వుండేవి దగ్గర నుంచి కొన్ని టన్నుల బరువు వుండేవి వరకు అనేకరకాల కృత్రిమ ఉపగ్రహాలను నిర్మించడానికి రష్యన్ శాస్త్రజ్ఞులు ప్రణాళికలను ఇదివరకే రూపొందించారు.

"వీటిలో ఆకాశంలోనికి తొలుదొల్తగా విడిచిపెట్టబడే ఉపగ్రహాలు ఆకాశంలో భూమికి అయిదారువందలమైళ్ళ ఎత్తున దాని చుట్టూ ప్రదక్షిణం చేయగలవు. అటుపిమ్మట పంపబడే ఉపగ్రహాలు భూమికి వేయినుంచి 1,200 మైళ్ళ ఎత్తులో దాని చుట్టూ ప్రదక్షిణం చేయగలవు 1,200 మైళ్ళ ఎత్తున ప్రదక్షిణం చేసే ఉపగ్రహాలు నిమిషానికి సుమారు 240 మైళ్ళ వేగంతో ప్రయాణం చేయగలవని అంచనా వేయబడింది"

"కృత్రిమ ఉపగ్రహం సృష్టిలో కొత్త ఏమీలేదు"

న్యూయార్క్, ఆగస్టు 14 —భూమి చుట్టూ ప్రదక్షిణం చేయగల కృత్రిమ ఉపగ్రహాలను సృష్టించడంలో కొత్త ఏమీ లేదని, ఈ విషయం వాల్మీకి రామాయణంలో కలదనీ ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయంలో సాంఘిక విజ్ఞానశాస్త్రంలో అధ్యాపకుడుగా పని చేస్తున్న మిస్టర్ ఎసి తిరుమలతాచారి నేడు విశదం చేశాడు

ఈ విషయమై "న్యూ యార్క్ టైమ్స్" పత్రికకు ఒక లేఖ వ్రాస్తూ నేటి శాస్త్రజ్ఞులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న కృత్రిమ ఉపగ్రహంవంటిదే ఒక ఉపగ్రహం సృష్టించబడి [illegible] ఆకాశంలోనికి పంపబడినట్లు రామాయణంలోని బాలకాండలో వర్ణించబడి దనీ, అయితే ఆ ఉపగ్రహం మంత్రశక్తిచే అంతరిక్షంలోనికి పంపబడిందనీ ఆయన వివరించాడు.

పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం

కరాచీలో ఫిరంగి కాల్పులు, సైనిక విన్యాసాలు

కరాచీ, ఆగస్టు 14:— పాకిస్తాన్ అష్టమ వార్షికోత్సవ సందర్భంగా నేడు ఉదయం కరాచీలో 101 సార్లు ఫిరంగి ప్రేల్చబడింది

గవర్నర్ జనరల్ మేజర్ జనరల్ ఇస్కందర్ మీర్జా సైనిక వందనం స్వీకరించాడు.

ప్రధాని చౌధురీ మహమ్మద్ ఆలీ రేపు బహిరంగ సభలో ప్రసంగిస్తాడు ఈ సభ నేడు ఏర్పాటు చేయబడింది. కాని వర్షం మూలంగా ఆపివేయబడింది.

"అభివృద్ధి ఏమీ కనిపించదు"

స్వాతంత్ర్య దిన సందేశంలో ఫాతిమా జిన్నా ఆవేదన

పాకిస్తాన్ నెలకొని ఎనిమిది సంవత్సరాలు గడచినా, సర్వసత్తాక స్వతంత్ర రిపబ్లిక్ కావాలనే తన కల ఇంకా నిజం కాలేకపోతున్నదని మిస్ ఫాతిమా జిన్నా పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పాక్ ప్రజలకు పంపిన సందేశంలో విచారం ప్రకటించింది.

"మనం ముందుకు వెళ్ళడానికి మారు వెనుకకు వేస్తున్నాము. మన రాజకీయ స్థిరత్వం పట్ల, స్వయం పోషకత్వం పట్ల కలుగుతున్న అనుమానాలు మనం స్వతంత్ర రిపబ్లిక్‌గా ఏర్పడాలనే నిర్ణయంనుంచే మనలను బెదరగొడుతున్నాయి" అని ఆమె తన సందేశంలో తెలిపింది.

పాక్ హైకమిషనర్ విందు

న్యూఢిల్లీ, ఆగస్టు 14 —పాకిస్తాన్ స్వాతంత్ర్యోత్సవం సందర్భంగా ఢిల్లీలో వున్న పాక్ హైకమిషనర్ రాజా గజన్‌ఫర్ ఆలీఖాన్ నేడు సాయంకాలం తన కార్యాలయంలో 700 మంది పురప్రముఖులకు విందు చేశాడు.

ఇక్రముల్లా ప్రసంగం

లండన్, ఆగస్టు 14 —బ్రిటన్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ మిస్టర్ ఎం. ఇక్రముల్లా నేడొక బహిరంగసభలో ప్రసంగిస్తూ, పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియాతో తనకుగల వివాదాలన్నిటినీ పరిష్కరించుకోవాలని వాంఛిస్తున్నదన్నాడు తమ పొరుగున వున్న గొప్ప దేశమైన భారత దేశంతో పాకిస్తాన్ సంబంధాలను కలుషితం చేసే కాశ్మీర్, సింధు నదీజలాల వినియోగంవంటి వివాదాలింకా పరిష్కారం కావలసివుందని అన్నాడు

పాకిస్తాన్‌కు ప్రధాని నెహ్రూ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, ఆగస్టు 13— ఇండియా ప్రధాని శ్రీ జవాహర్‌లాల్ నెహ్రూ, జాతీయ దినోత్సవం సందర్భంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రికి కిందివిధంగా అభినందన సందేశాన్ని పంపించారు:—

"మీ స్వాతంత్ర్య వార్షికోత్సవ శుభ సమయాన నేను, నా ప్రభుత్వంలోని సహచరులు, నా దేశ ప్రజలు పాకిస్థాన ప్రజలకు హృదయపూర్వక అభివందనాలు, శుభాకాంక్షలు అందజేస్తున్నాము మనమధ్య యిప్పటికివున్న స్నేహ, సహకారాలను మరింత బలపరచడానికి ఉభయదేశాలు యింకా పూనికతో కృషి చేయగలవనే నేను గట్టిగా విశ్వసిస్తున్నాను"

ప్రపంచ పరిశ్రమలలో అణుశక్తి పరిశ్రమకు త్వరలోనే అగ్రస్థానం

జెనీవా, ఆగస్టు 14 — ఇక పది సంవత్సరాలలో అణుశక్తి పరిశ్రమ ప్రపంచంలోని పరిశ్రమ లన్నిటిలోనికి బ్రహ్మాండమైనదిగా రూపొందగలదనీ, దానిలో మరే పరిశ్రమలోను లేనంత ఎక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి పని కల్పించబడగలదని నిన్న ఇక్కడ ప్రముఖ బ్రిటిష్ అమెరికన్, యూరోపియన్ ఇంజనీర్లు జోస్యం ప్రకటించారు

ఇప్పటికే అణుశక్తి ద్వారా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి పరిశ్రమ బ్రిటన్‌లోని పెద్ద పరిశ్రమలు 12 లోను ఎనిమిదవదిగా రూపొందింది. అమెరికాలోని బృహత్తర పరిశ్రమలలో ఇది అగ్రస్థానం పొందబోతున్నది

ఈ పరిశ్రమ ఇలాగ శరవేగంతో అభివృద్ధి చెందుతూ వుండడం అణుశాస్త్రజ్ఞులకే ఆశ్చర్యం కలిగిస్తున్నది.

ఇక్కడ మిత్రరాజ్యసమితి ఆధ్వర్యం కింద జరుగుతున్న ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల సమావేశంలో నిన్నటితో మొదటివారం చర్చలు పూర్తి అయినాయి.

ఈ శాస్త్రజ్ఞులు రేపటి నుంచి పరిశ్రమలలోను, వ్యవసాయంలోను, వైద్యంలోను అణుశక్తి వినియోగానికి గల అవకాశాలను గురించి వారంరోజులపాటు ప్రత్యేక చర్చలు జరుపుతారు

రేపటి సమావేశంలో వీరు విద్యుచ్ఛక్తిని, ఆవిరిశక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన అణుయంత్రాల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ చర్చను రష్యన్ శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ వి. ఎస్. కాండ్రటీవ్ ప్రారంభిస్తాడు,

ఇది ఇలాగ వుండగా, నేడు సమావేశం వెలుపల ప్రపంచంలో అణుశక్తి పరిశ్రమలకు మార్కెట్లను సంపాదించడానికి అప్పుడే పోటీ ప్రారంభమైంది. ఇక్కడ జరుగుతున్న అణుశక్తి వ్యాపార ప్రదర్శనంలో తొమ్మిది దేశాలు పాల్గొంటున్నవి.

ఏమైనా, 1960 లోపున అణుశక్తి పరిశ్రమలో ప్రపంచ దేశాల మధ్య చెప్పుకోదగినంతగా పోటీ బయలుదేరగల అవకాశం లేదని ఇంజనీర్లు, పారిశ్రామిక వేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు.

కొత్త రియాక్టర్లు

నిన్నటి సమావేశంలో డచ్ శాస్త్రజ్ఞులు ప్రదర్శించిన, ద్రవపదార్థాన్ని ఇంధనం (ఫ్యూయల్)గా వినియోగించే రియాక్టర్ నమూనాను చూచి అగ్రరాజ్యాల ప్రతినిధులు మెచ్చుకున్నారు.

అమెరికన్ శాస్త్రజ్ఞులు నీటిలో కలపబడిన యురేనియం ఇంధనంగా వినియోగించబడే "బ్రీడర్" రియాక్టర్‌ను తొలిసారిగా ప్రదర్శించారు. దీని సహాయంతో విద్యుచ్ఛక్తిని చౌకగా ఉత్పత్తి చేయవచ్చునట

బుద్ధిబలంపై అణుశక్తి ప్రభావం

పెద్ద మోతాదులలో రేడియో ధార్మిక శక్తి సోకినవారికి బుద్ధిబలం తగ్గిపోయి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చునని నిన్న ఇక్కడ అణుశాస్త్రజ్ఞుల సమావేశంలో ఒక బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు విశదం చేశాడు.

అణుశక్తి యుగం ఆకస్మికంగా ప్రారంభమైన ఫలితంగా ప్రపంచ దేశాలలో సెకండరీ స్కూళ్ళలో సైన్సు టీచర్లకు గిరాకీ విశేషంగా పెరిగిపోగలదని ప్రపంచ విజ్ఞానసమితి నేడు అణుశాస్త్రజ్ఞుల మహాసభకు పంపిన ఒక నివేదికలో హెచ్చరిక చేసింది.

మిత్రరాజ్యసమితి అసెంబ్లీ సమావేశం

ఇండియా ప్రతినిధివర్గం సభ్యులు

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక విలేకరి)

న్యూఢిల్లీ ఆగస్టు 12—ఈ సంవత్సరం మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొంటున్న ఇండియా ప్రతినిధి వర్గంలో ముగ్గురు పార్లమెంటరీ సలహాదారులు కూడా పాల్గొంటున్నారు.

ఇండియా ప్రతినిధి వర్గానికి శ్రీ వి. కె. కృష్ణమీనన్ నాయకత్వం వహిస్తారు. మిగిలిన వారిలో మిస్టర్ ఆలీ యావర్‌జంగ్, జెరోమ్ డి సౌజా, శ్రీ అశోక సేన్ ఉన్నారు.

ప్రత్యామ్నాయ ప్రతినిధులుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీసభ్యుడు, శ్రీ బి కె బరూవా, కాంగ్రెస్ పార్లమెంటరీ డిప్యూటీ చీఫ్‌విప్ శ్రీ ఆర్. వెంకటరామన్, ఆలిండియా వార్తాపత్రిక సంపాదకుల సంఘాధ్యక్షుడు శ్రీ ఏ డి. మణి, కోటా మహారాజావారు వెళ్ళగలరనీ, పార్లమెంటరీ సలహాదారులుగా శ్రీ సి. ఎస్. నఠ్యార్, షౌకతుల్లా అన్సరీ, సర్దార్ దల్జిత్‌సింగ్‌లు వెడతారనీ తెలుస్తున్నది. ఈ సందర్భంలో అధికార ప్రకటన ఆ తర్వాత వెలువడవచ్చునట.



బ్రాంచి: గాంధీనగరం, విజయవాడ.

ఓరియంట్
నయిలాన్
టూత్ బ్రష్
డిస్ట్రిబ్యూటర్లు:
రాకా కార్పొరేషన్ లిమిటెడ్,
138, మూర్ స్ట్రీట్, మద్రాసు-1

ప్రభాకర్ టిన్డ్ లాందర్లు



దీర్ఘకాలము ఉండుటకు ఎంతో పుణతగా చేయబడినవి
తయారుచేయువారు
ఓగ్లే గ్లాసు వర్క్సు లిమిటెడ్., ఓగ్లేవాడి (నార్తు సతారా జిల్లా)
డిస్ట్రిబ్యూటర్లు: ఇండియన్ గ్లాస్ వేర్ డిపో, 29, స్ట్రింగర్ వీధి, జి. టి. మద్రాసు; జయభారతం కంపెనీ, 11, ఫిలిప్స్ వీధి, మద్రాసు, పార్థిన్ చంద్రన్, శివకాశి; పి. ఆర్. చందర్, వేలూరు.



మనుబడిలో

డూలక్స్ సింతటిక ఎనామెల్—దాని శ్రేష్ఠతర మెరుగు నిచ్చు గుణ ప్రాశస్త్యమే గాక, దాని దీర్ఘకాల మనుబడికూడ ప్రసిద్ధిగాంచి యున్నది. వంగుడు వస్తువులు, లోహము, కలప మొదలగు వస్తువులపై గట్టి పట్టుకనుపైన ప్రత్యేక గుణమూనితమై యున్నది. దీనిని సులభముగా కుంచతో పూయవచ్చును; లేక యంత్రముతో వెదజల్ల వచ్చును. డూలక్స్, పూతకు సాఫీగా జారును. శ్రమముగా యెండి రాపిడికి చెక్కు చెదరదు. దీర్ఘకాలము, మనుబడి ప్రధానమని యెంచు ప్రతి పనికి డూలక్స్‌ను వాడుడు.

డూలక్స్ దీర్ఘకాలము నిలుచును.

IX-G-405 TE



రబ్బరు చేతి తొడుగులు

* తోట పనులకు, లేబరేటరీలకు
* రసాయనిక కర్మాగారాలకు
* బ్యాటరీ మిల్లులకు
* ఆపరేషను థియేటరులకు

వ్యాపారులకు అడ్వాన్సు పంపండి.

మద్రాసు రబ్బర్ ఫ్యాక్టరీ

2, ఎర్రబాలు చెట్టి వీధి, మద్రాసు-1.



ఆర్. జి. సీల్డ్ వాటర్ ప్రూఫ్, సెంటర్ సెకండ్, 17 జ్యూ. షాక్ ప్రూఫ్ రు. 155/-

PAREKH WATCH SERVICE, BOMBAY-4.

ఆంధ్ర ప్రభుత్వం

ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు

టెండరు నోటీసు

తూర్పు గోదావరి జిల్లాలోని ఈ క్రింద పేర్కొన్న పనులకు సీలు వేసిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి.

స్పెసిఫికేషన్స్ — దూరం మైళ్ళు

జి.సి.సి. 57. పిక్క కోలు ప్రాంతంలో 11 కె. వి. లైన్ల విస్తరణం. — 12 మైళ్లు

జి.సి.సి. 58 పిక్క కోలు ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ లైన్లు నిర్మాణం. — 59.5 మైళ్లు

పైన పేర్కొన్న ప్రతి స్పెసిఫికేషన్ ఖరీదు రు. 10/- అమ్మకపు పన్ను 0-2-6.

పై స్పెసిఫికేషన్ కాపీలు ఈ క్రింద సంతకం చేసిన వారినుంచి 25-8-55 తేదీకి పిమ్మట ప్రతి స్పెసిఫికేషనుకు అమ్మకం పన్ను సహా రు. 10-2-6 వంతున వి.పి.వి. ప్రెజరీలోనైనా, లేక రిజర్వు బ్యాంకి ఏ శాఖలోనైనా "సి. డబ్ల్యు. 111 అదర్ రెమిటెన్సెస్-ఆంధ్రా ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు రసీట్సు అక్ ఎక్కౌంట్ ఆఫ్ సూపరింటెండింగ్ ఇంజనీర్, జనరల్ కన్‌స్ట్రక్షన్ సర్కిల్ (ఈస్ట్), వాల్టేర్ ఆర్. ఎస్. మిసలేనియస్" ఖాతాను జమకట్టి, పొందిన చెలాన్‌ను జతపరచి దరఖాస్తు చెయ్యవలెను.

టెండర్లు 26-9-55 మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించబడి, వాటిని తెరవ దలుచుకుంటే వుండగోరే టెండరుదార్ల సమక్షంలో అప్పుడే తెరువబడును.

ఓ. తిమ్మయ్య,
సూపరింటెండింగ్ ఇంజనీర్,
జనరల్ కన్‌స్ట్రక్షన్ సర్కిల్ (ఈస్ట్),
వాల్టేర్ ఆర్. ఎస్, 4-8-55

అటవీ విక్రయ ప్రకటన

కోరాపుట్ జిల్లాలోని అనేక రేంజీల అటవీ ఉత్పత్తులు 5-9-55 ఉదయం 11 గంటలకు రాయఘడలోని అంచల్ ఆఫీసులోను, 8-9-55 ఉదయం 11 గంటలకు జైపూర్ కలెక్టరేట్ ఫారెస్టు సెక్షన్ వద్ద బహిరంగంగా వేలంలో విక్రయించబడును.

పాడదలచినవారు అమ్మకపు షరతులకు హాజరు కావచ్చు. ఇతర వివరాలకు యీ దిగువ సంతకం చేసినవారి ఆఫీసు నుంచి ఆఫీసు పనిచేసే గంటలలో, ఆఫీసు పని చేసే ఏ రోజునైనా తెలుసుకోవచ్చు.

(సం) ఎస్. ఎక్. మిశ్ర,
కలెక్టర్, కోరాపుట్.

మొటిమలు మాయమగును

3 రోజులలో మూలక్రిముల సంహరణ

నిక్సోడెరం (NIXODERM) వాడిన మొదటి మోతాదుకే మొటిమలు అద్భుతముగా మాయమగుచుండును. ఈ రాత్రి నిక్సోడెరం (NIXODERM) వాడండి త్వరలోనే మీ చర్మము శుభ్రముగను, మృదువుగను మారుట కనిపెట్టగలరు. నిక్సోడెరం (NIXODERM) నూతన పరిశోధన, మొటిమలు, కురుపులు, దద్దురు మచ్చలు, ఎగ్జిమా, తామర, పుండ్లు మున్నగు వాటికి కారణమైన క్రిములను చంపును, మీ చర్మపు రోమకూపములలో దాగియున్న క్రిములను సంహరించినగాని మీరు చర్మ వ్యాధులనుండి విముక్తి పొందరు. నిక్సోడెరం (NIXODERM) మీ మొటిమలను మాన్పి చర్మమును శుభ్రపరచునని గ్యారంటీ మీదనే వేడు మీ కెమిస్టునుండి నిక్సోడెరం (NIXODERM) కొనండి. అది పనిచేయనిచో ఖాళీ పాకెట్ పంపిన మీ సొమ్ము వాపసు చేయబడును.

Nixoderm
నిక్సోడెర్మ్
చర్మవ్యాధులకు.

రేడియో

(ఆగస్టు 17, బుధవారం)

విజయవాడ: 337.1 మీటరులో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా), 7-15 ఇంగ్లీషు వార్తలు, 7-30 మద్రాస్ వలె, 8-0 (ఆం. వా). మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు - (ఆం. పాఠం), (ప్రొఫెసర్ ఎస్. నరసింహం; కుటీర పరిశ్రమలలో సహకారం పై ప్రసంగం; పాఠశాలదినచర్య; 1-0 మద్రాస్ బి వలె; 1-30 మద్రాస్ ఏ వలె, 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాస్ బి వలె, 2-15 ఉన్నతపాఠశాల విద్యార్థులకు – విమాన ప్రయాణములో అభివృద్ధి: స్ట్రాటోస్ఫియర్ పరిశోధనలు— ప్రసంగం: (హిం. పా); 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు - కోస్తా ప్రయాణం: కొచ్చిన్‌లోని భారతీయ నౌకాదళం — ప్రసంగం; బడిలో నాటకశాల: ఒంటెద్దు రాకాసి నాటిక-ప్రసంగం; (సం.పా); సాయంత్రం 5-30 ఎ. రామస్వామి (వ); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు, 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం– విశేషాలేమిటి, పిగియోగి పాట; ప్రత్యేక విషయములు: ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా), 7-15 గ్రామస్థుల కార్యక్రమం – పురాణ కాలక్షేపం: 7-30 (రి), 7-45 విజయనగర వర్ణన. ఆలయములో— ప్రసంగం (మద్రాస్‌నుండి రిలే). 8-0 ఆకాశదీపం నాటిక (హైదరాబాద్‌నుండి రిలే); 8-30 శ్రీ ఒ. వి. అలగేశన్ (ఆం. ప్ర.) (ఢిల్లీనుండి రిలే); 8-50 (రి); 9-0 (ఆం. వా); 9-15 (రి); 9-30 వాద్యబృందం, 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం, 6-55 నేటి కార్యక్రమముల వివరణ; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఎ. సుబ్రహ్మణ్యం (వీ), 8-0 (ఆం. వా) మధ్యాహ్నం 1-30 (రి); 1-40 (హిం.వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం 5-30 జె. లక్ష్మి (గా), 6-0 (ఆం. వా) – స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (ఆం), 6-25 ఎస్. వీరరాఘవన్, 7-30 జంత్రి సమ్మేళనం; 8-0 వి. ఆర్. చంద్ర, 8-30 శ్రీ ఒ. వి. అలగేశన్ (ఆం. ప్ర) (ఢిల్లీనుండి రిలే); 9-0 (ఆం. వా); 9-30 తంబికోట్టయ్ ఎస్. సాంబమూర్తి (వే); 9-45 (రి) 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా)—వాతావరణ సూచన, 7-15 (నా. రి); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం, 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (నా. రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయవిద్వాంసుడు (గో), 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు, 6-25 (న్యూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 విజయనగర వర్ణన. ఆలయంలో— ప్రసంగం డాక్టర్ గిడుగు వెంకటసీతాపతి, 8-0 ఆకాశదీపం: నాటిక-రచన: ఏల్చూరి సుబ్రహ్మణ్యం (హైదరాబాద్‌నుండి రిలే); 8-30 వి. రాజం అయ్యర్; 9-15 తంబికోట్టయ్ ఎస్. సాంబమూర్తి (వే), 9-30 ధ్వని: విశేష కార్యక్రమం-కూర్పు, సమర్పణ పి. వి. రాజమన్నార్, ప్రధాన న్యాయమూర్తి, మద్రాస్. పాల్గొనువారు: పి. వి. రాజమన్నార్, శ్రీరంగం శ్రీనివాసరావు, 'ఆరుద్ర', కె. కుటుంబరావు; దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, ఎ. బైరాగి చౌదరి, కొరడ రామకృష్ణయ్య, సంధ్యావందనం శ్రీనివాసరావు 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 టి. వి. విశ్వనాథన్; 7-45 అబ్దుల్లకూర్ (వ); 8-0 (ఆం. హిం. వా), 8-30 బాపూరావ్ (ఖ); మధ్యాహ్నం 12-30 (రి); 1-0 (రి), 1-50 (తె. వా), 3-45 స్మాల్ బ్రాడ్‌కాస్ట్; సాయంత్రం 5-30 జాఫూరావ్ (ఖ); 6-30 (న్యూ. రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ-లంకా దహనం: హరికథ; 7-0 (తె.వా); 7-15 గ్రామసీమ—లంకాదహనం (రెండవభాగం), వార్తలు, అభిప్రాయాలు; 8-0 ఆకాశదీపం. నాటిక—రచన: ఏల్చూరి సుబ్రహ్మణ్యం: 8-30 (ఆం. ప్ర) (ఢిల్లీనుండి రిలే); 8-50 అబ్దుల్లకూర్ (వ); 9-0 (ఆం. ఉ. వా); 9-30 టి. వి. విశ్వనాథన్; 10-30 ప్రసార సమాప్తి.

నాగజాతివారిలో దౌర్జన్య చర్యలు

వారి నాయకుల ఖండన

షిల్లాంగ్, ఆగస్టు 13— నాగజాతుల ప్రాంతంలో హింసాచర్యలను ఖండిస్తూ నాగా నేషనల్ కౌన్సిల్ వేరొక ప్రకటన చేసింది. ఈ కౌన్సిల్ సభ్యులే కొందరు నాగా కొండలలో దౌర్జన్య చర్యలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పబడుతున్నది. ఇలాంటి దౌర్జన్య చర్యలు తగవని వారికి ప్రబోధించి శాంతిభద్రతలు కాపాడడంలో అస్సాంరాష్ట్రప్రభుత్వానికి, ఇండియా ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని యివ్వగలమని కూడా నాగా కౌన్సిలువారు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ. జెడ్. ఫిజో నాయకత్వాన ఆరుగురు సభ్యులతో కూడిన ప్రతినిధివర్గం నేడు అస్సాం ముఖ్యమంత్రి శ్రీ విష్ణురాంమేధీతో రెండున్నర గంటలు సమాలోచనలు జరిపిన తరువాత వారీ సంయుక్త ప్రకటన చేశారు.

ఈశాన్యంలోని ఇండియా రాయబారి నవాబ్ అలీ యావర్ జంగ్ మూడు వారాలు సెలవు తీసుకొని శనివారంనాడు టెహరాన్ నుంచి వచ్చారు. హైదరాబాద్‌లో మూడు వారాలు వుండి ఢిల్లీవెళ్ళి అటుపిమ్మట ఆయన తెహరాన్ వెళ్ళగలరు.

ప్రెసిడెంట్ పోలీసు పతకాలు

స్వాతంత్ర్య దినోత్సవసందర్భంలో ఇద్దరు ఆంధ్ర ఆఫీసర్లకు

న్యూఢిల్లీ, ఆగస్టు 15— ఇండియా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంలో, ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, అపూర్వమైన సేవచేసినందుకుగాను 25 మంది పోలీసు ఆఫీసర్లకు ప్రెసిడెంట్ పోలీసు, ఫైర్-సర్వీసు పతకం, పోలీసు పతకాలను బహూకరించారు.

ప్రెసిడెంట్ పోలీసు పతకాన్ని పొందినవారిలో ఆంధ్రలో డిప్యూటీ పోలీసు ఇన్‌స్పెక్టరు జనరల్ శ్రీ అమంద్ర కేలోత్ కున్హిరామన్ నంబియార్ (ఐ పి) గారు కూడా వున్నారు. ఈ పతకాన్ని పొందినవారిలో మొత్తం ముగ్గురు పోలీసు ఆఫీసర్లు వున్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు బొంబాయి పోలీసు డిప్యూటీ కమీషనరు. రెండవవారు తిరుకొచ్చికి చెందిన రిటైర్ అయిన ఆఫీసరు.

పోలీసు పతకాలను మొత్తం 22 మంది పొందారు. అందులో ఒకరు ఆంధ్రరాష్ట్రానికి చెందినవారు. ఆయనపేరు శ్రీ కొండముది సీతారామయ్యగారు పోలీసు ఇన్‌స్పెక్టరు (ఆఫీషియేటింగ్) మిగిలినవారిలో ఇద్దరు అస్సాంవారు, ఒకరు బీహారువారు, ముగ్గురు బొంబాయివారు, నలుగురు మద్రాసువారు, ఒకరు ఢిల్లీవారు, ముగ్గురు మైసూరువారు, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, యు పి లనుంచి ఒక్కొక్కరు, పశ్చిమబెంగాల్ నుంచి ముగ్గురు, హైదరాబాదునుంచి ఒకరు వున్నారు హైదరాబాదు ఆఫీసరుపేరు శ్రీ శంకరిసింగ్ చౌహాన్ సింగ్, హెడ్ కానిస్టేబులు నెం 5930, హైదరాబాదుపట్టణం నేరాల దర్యాప్తు శాఖకు చెందినవారు.

ఈ పతకాలు బహూకరించబడినట్లు వివరాలూ వారి పేర్లను ఆగస్టు 20 వ తేదీ ఇండియా గెజెట్‌లో ప్రకటిస్తారు

పాట్నాలో జరిగిన పోలీసు కాల్పుల దర్యాప్తుకు హైకోర్టు జడ్జి నియామకం

—నగరంలో తిరిగి ప్రశాంత పరిస్థితి

పాట్నా, ఆగస్టు 14—

పాట్నాలో ఇటీవల జరిగిన దుర్ఘటనల దర్యాప్తుకు హైకోర్టు జడ్జిని నియమించడానికి బీహార్ ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి శ్రీ కృష్ణ సిన్హా నేడు రాత్రి పాట్నా రేడియోనుంచి ప్రకటించాడు.

ఆగస్టు 11 వ తేదీన విద్యార్థులను కొట్టినట్లు చెప్పబడుతున్న గవర్నమెంట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు కండక్టరు సస్పెండు చేయబడ్డాడని కూడా ఆయన ప్రకటించాడు. శాంతి స్థాపనలో తోడ్పడవలసిందిగా విద్యార్థులకు, పౌరులకు అభ్యర్థన చేశాడు. ముఖ్యమంత్రి రేడియో ప్రసంగంలో ఇంకా ఇలా అన్నాడు:

"గడచిన మూడు రోజులుగా పాట్నాలో జరిగిన దుర్ఘటనల విషయమై నాలో కలిగిన ఆవేదనను, ఆందోళననూ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా పాట్నా పౌరులకు తెలియ జేయడం కోసం రేడియోవద్దకు హుటాహుటిగా వచ్చాను.

"ఆగస్టు 11 వ తేదీన స్థానిక కళాశాల విద్యార్థులకు, గవర్నమెంట్ ట్రాన్స్‌పోర్టు బస్సు ఉద్యోగులకు మధ్య తగాదా ఏర్పడింది. ఇది గోరంతలు కొండంతలుగా ప్రచారం కావడంవల్ల మామూలు పోట్లాటతో జరిగిపోయే సంగతి దురదృష్టవశాత్తు అసహ్యమైన అల్లరిగా పరిణమించి, దుర్మార్గులు దుర్వినియోగం చేసుకొనేటంత వరకు దిగజారిందని చెప్పడానికి విచారపడుతున్నాను. "ఈ మూడు రోజులలోను 36 మంది పోలీసులు క్షతగాత్రులయ్యారు. మూడు పోలీసు వ్యానులు కాల్చివేయబడినాయి. రెండు గవర్నమెంట్ రవాణా బస్సులు ధ్వంసంచేయబడినాయి. బి. ఎన్. కాలేజీ ఎదుటవున్న పంజాబ్ నేషనల్ బ్యాంకిపై వరసగా దాడులు జరిగాయి.

"మూడు సందర్భాలలో కాల్పులకు ఉత్తరువు చేయవలసివచ్చింది. దీని దుష్ఫలితంగా ఐదుగురు మరణించారు; 28 మంది క్షతగాత్రులయ్యారు. మరణించిన ఐదుగురిలో ఒక్కడు విద్యార్థి అట. తక్కిన వారు మామూలు పౌరులు. కాల్పులవల్ల గాయపడ్డవారిలో 10 మందివిద్యార్థులున్నారు క్షతగాత్రులందరూ చికిత్స కోసం అస్పత్రిలో చేర్చబడ్డారు.

"ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగాను, నగరవాసుల సహకారంతోను, నగర పరిస్థితి—శిక్షాకాలాలు, పారకాలాలు ఇంకా మూసేవున్నప్పటికీ నేటి—వుదయం నుంచి మామూలు స్థితికి వచ్చింది "

విశ్వవిద్యాలయం ప్రాంతం నుంచి పోలీసు దళాలు ఉపసంహరించబడ్డాయి. కాని పంజాబ్ నేషనల్ బ్యాంకి ఆవరణలో మాత్రం ఇంకా పోలీసు కాపలా వుంది. బ్యాంకిలోని ఆస్తిపాస్తులు ట్రెజరీకి మార్చివేయబడుతున్నది నగర వీధులలో సాయుధ పోలీసు వ్యానులు గస్తీ చర్యలు జరుపుతున్నాయి.

యూనివర్శిటి సిండికేట్ ఖండన

పాట్నా యూనివర్శిటీ సిండికేట్ నేడు పోలీసు చర్యలను ఖండిస్తూ తీర్మానించింది పోలీసులు అనుమతి- లేకుండా విశ్వవిద్యాలయం ఆవరణలో ప్రవేశించి, ఆవరణలో భాష్పవాయువు ప్రయోగించి, వివక్షణ రహితంగాను, న్యాయదూరంగాను విద్యార్థులపై దౌర్జన్యంగా కాల్పులు జరిపి, కొందరు విద్యార్థులు హత నిహతులయ్యేటట్లు చేసి విశ్వవిద్యాలయం పవిత్రతకే భంగం కలిగించి తలవంపులు తెచ్చారని తీర్మానంలో ఉద్ఘాటించబడింది.

ఎక్కువమంది ఉపాధ్యాయులే సభ్యులుగా వున్న పాట్నా వర్కింగ్ వుమెన్స్ అసోసియేషన్ కూడా పోలీసు కాల్పులను ఖండిస్తూ తీర్మానించింది.

ప్రెసిడెంట్ ప్రసాద్ సానుభూతి

కర్నూలు, ఆగస్టు 14— నిన్న, మొన్న పాట్నాలో జరిగిన అల్లర్లలో దుర్మరణం చెందినవారి ఎడ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ నేడు సానుభూతి తెలిపారు. ప్రజలు శాంతియుతంగా మెలగుతారని ఆశిస్తున్నానని అన్నారు

ప్రెసిడెంట్ ప్రసాద్ నేడొక బహిరంగ సభలో ప్రసంగించినప్పుడు పాట్నా దుర్ఘటనలను ప్రస్తావించి, దానిని గురించిన పూర్తి వివరాలింకా తనకు తెలియవని, కనుక ఆ విషయమై అభిప్రాయాలు ప్రకటించలేనని అన్నారు.

సంయుక్త కర్నాటక రాష్ట్రం

త్వరలో నెలకొల్పబడాలని షోలాపూర్ కన్నడ సరిహద్దు సభలో శ్రీ నిజలింగప్ప అభ్యర్థన

షోలాపూర్, ఆగస్టు 14— కర్నాటక ప్రదేశ కాంగ్రెస్ కమిటీ మాజీఅధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప నేడు షోలాపూర్‌లో అఖిలకర్నాటక గడినాడు (సరిహద్దు ప్రాంతాల) పరిషత్‌కు ప్రారంభోత్సవం జరుపుతూ, మైసూరు రాష్ట్రంతోపాటు ఏకైక సంయుక్త కర్నాటకరాష్ట్రం నెలకొనాలని సూచించాడు.

శ్రీ పి. ఆర్ బసప్ప (ఎం పి) మైసూరు పరిషత్‌కు అధ్యక్షత వహించారు. షోలాపూర్ మున్నగు సరిహద్దు ప్రాంతాలనుంచి 200 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు.

సంయుక్త కర్నాటకరాష్ట్ర నిర్మాణానికి మైసూరు ప్రాతికూల్యమొక్కటే ఆటంకంగా కనిపిస్తున్నదని, ఇదికూడా తొలగి త్వరలో సంయుక్త కర్నాటకరాష్ట్రం నెలకొనగలదని ఆశిస్తున్నానని శ్రీ నిజలింగప్ప అన్నారు

భారతదేశంలో భాషాప్రయుక్తంగా రాష్ట్ర పునర్నిర్మాణం విలంబన లేకుండా జరగాలని, ప్రజలు దేశాభ్యుదయం, ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి సాధించడంలో శాయశక్తులా కృషిచేయడానికి ఇదొకటే మార్గమని శ్రీ నిజలింగప్ప స్పష్టపరచారు.

మైసూరు ముఖ్యమంత్రి శ్రీ కె హనుమంతయ్య, బొంబాయి సహకార శాఖామంత్రి శ్రీ ఎం. పి. పాటిల్, రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎం. ఆర్. కృష్ణమూర్తిరావు, అఖిలభారత భాషాప్రయుక్త రాష్ట్రనిర్మాణ మహాసభాధ్యక్షుడు డాక్టర్ ఎన్. ఎం. జయసూర్య మున్నగు ప్రముఖులు పరిషద్ విజయాన్ని కోరుతూ సందేశం పంపారు.

ద్వితీయ ప్రణాళిక కాలంలో వస్త్రాల ధరలు పెరగగలవట

వాణిజ్య మండలి అధ్యక్షుని హెచ్చరిక

అమ్మదాబాద్, ఆగస్టు 14— బట్టల మిల్లుల ఉత్పత్తికి గరిష్ఠ ప్రమాణం నిర్ణయించబడితే ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అమలు జరిగే కాలంలో మిల్లు వస్త్రాల ధరలు విశేషంగా పెరిగిపోగల ప్రమాదం కలదని భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ కాంతిలాల్ మంగళదాస్ నేడిక్కడ హెచ్చరించాడు.

హెరాల్డ్ లాస్కీ ఇన్‌స్టిట్యూట్‌లో ద్వితీయ పంచవర్ష ప్రణాళికను గురించి ప్రసంగిస్తున్న సందర్భంలో శ్రీ కాంతిలాల్ మంగళదాస్ ఇలా హెచ్చరించాడు.

ద్వితీయ ప్రణాళిక కాలంలో 500 కోట్ల గజాలకు మించి మిల్లువస్త్రాల ఉత్పత్తి చేయబడరాదని ఇండియా ప్రభుత్వం శాసించనున్నదని, ఇప్పుడు చేనేతవస్త్రాల పరిశ్రమాభివృద్ధికి అవకాశం కల్పించడానికి అది తలపెట్టిందని అన్నాడు. మిల్లువస్త్రాల ధరలకంటే చేనేత వస్త్రాల ఖరీదు చాలా ఎక్కువ కనుక, మిల్లువస్త్రాల ధరలు కూడా పెరిగిపోయే అవకాశం కలదని ఆయన హెచ్చరించాడు.

ఇలా బట్టల ధరలు పెరగడం, ధరలు పెరగడంతో బట్టల వాడకం తగ్గడం, ఆ విధంగా చేనేతపారిశ్రామికులకు ఇక్కట్లు కలగడం సంభవిస్తుందని అన్నాడు.

ప్రథమ పంచవర్ష ప్రణాళిక ఉద్దేశించిన లక్ష్యాలను దేశం అప్పుడే సాధించి ఆహారం, వస్త్రాల ఉత్పత్తి విషయంలో స్వయంసమృద్ధతను సాధించిందని, ద్వితీయ ప్రణాళిక లక్ష్యాలు జీవన వ్యయ ప్రమాణాన్ని హెచ్చించడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమని అన్నాడు.

ఫెడరేషన్ కూడా ప్రణాళికను తయారుచేసి ప్రభుత్వానికి సంపిందన్నాడు. గృహాల కొరతను ఎదుర్కొడానికి ద్వితీయ ప్రణాళిక కాలంలో సాలీనా రెండున్నర లక్షల గృహాల నిర్మాణాన్ని ఫెడరేషన్ ప్రతిపాదించిందని, 110 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు చూపించడానికి కూడా స్కీమును సూచించిందన్నాడు.

ప్రయివేట్ పెట్టుబడులకు ఎలాంటి గరిష్ఠ ప్రమాణం వుండరాదని నిర్బంధమేమీ వుండరాదని ఫెడరేషన్ అభిప్రాయంగా వివరించాడు.

మైసూరు కాలేజీలలో కన్నడంలో విద్యాబోధ

వచ్చే సంవత్సరంనుంచి ప్రారంభించడానికి నిర్ణయం

మైసూరు, ఆగస్టు 14 —వచ్చే సంవత్సరం నుంచి జూనియర్ ఇంటర్‌మీడియేట్ క్లాసులలో కన్నడంలోనే విద్యాబోధ చేయడానికి మైసూరు యూనివర్శిటీ కౌన్సిల్ నిన్న జరిగిన సమావేశంలో తీర్మానించింది.

కన్నడం ద్వితీయభాషగా తీసుకొని వారికి ఇంగ్లీషులోనే చదవడానికి అవకాశం కల్పించబడింది. కన్నడంలో విద్యాబోధనకు తగు పథకం తయారుచేయడానికి కౌన్సిల్ ఒక సంఘాన్ని నియమించింది.

పూరీ జగన్నాధంపై ప్రభుత్వ యాజమాన్యం బిల్లుకు ఆమోదం

భువనేశ్వర్, ఆగస్టు 13— పూరీ జగన్నాథ్ దేవాలయ నిర్వహణను పూరీరాజునుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోడానికి వుద్దేశించబడ్డ బిల్లును నేడు ఒరిస్సా అసెంబ్లీ ఆమోదించింది.

ఈ శాసనం క్రింద దేవాలయ, దేవాలయ ఆస్తుల నిర్వహణకు ఒక సంఘం నియమించబడుతుంది అందులో 11 మంది సభ్యులుంటారు ఈ సంఘానికి పూరీరాజు అధ్యక్షుడుగా వుంటాడు

దేవాలయం దైనందిన పరిపాలన కార్యక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేకాధికారి నియమించబడగలడు.

అంధులకు ఉచిత వేతనాలు

కలకత్తా, ఆగస్టు 13— ఇండియా ప్రభుత్వం అంధులకు ఇస్తున్న పోస్టు-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను ఇవ్వనున్నది మెట్రిక్యులేషన్ పరీక్ష అయిన తర్వాత ఉన్నత సాంకేతిక విద్యా ధ్యానానికై నెలకు నంద రూపాయలు ఇవ్వబడు ఈ ఉచిత వేతన మివ్వబడుతుంది

ఈ స్కాలర్‌షిప్‌లకు పోస్టుగ్రాడ్యుయేటు దరఖాస్తు ఫారాలను ఇండియా ప్రభుత్వం విద్యామంత్రిత్వ శాఖను వ్రాసి తెప్పించుకో వచ్చు.

నేరాల దర్యాప్తులో ఆధునిక పద్ధతులు

హైదరాబాద్‌లో మూడు కేంద్ర సంస్థల ప్రారంభం

హైదరాబాద్, ఆగస్టు 13— నేరాలను పట్టుకోవడంలో ఆధునిక పద్ధతులలో పోలీసు ఆఫీసర్లకు శిక్షణ యిచ్చే మూడు ప్రత్యేక సంస్థలు వచ్చే అక్టోబరునుంచి యిక్కడ పని చేయగలవు. వాటిలో ఒకటి సెంట్రల్ డిటెక్టివ్ ట్రెయినింగ్ సెంటర్; రెండవది సెంట్రల్ ఫింగర్ ప్రింట్ (వేలిముద్రల) బ్యూరో మూడవ సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ ఈ మూడింటిని సమన్వయపరచి, పరిశోధనలు జరపడానికి అనువుగా, ఒకేచోట ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో మొత్తం 200 నుంచి 300 మంది వరకు నిపుణులు పని చేయగలరని తలంచబడుతున్నది.

నాగులవంచ గ్రామంలో నిధి నిక్షేపాలు

రెవిన్యూ అధికారుల దర్యాప్తు

ఖమ్మంమెట్టు, ఆగస్టు 13 —ఖమ్మం తాలూకా నాగులవంచ గ్రామంలో ఒక రైతు పొలంలో మట్టిపని చేస్తుండగా, ఏ నాడో భూస్థాపితమైన ఒక పాత్ర దొరికిందని, అందులో రెండు బంగారు గంటలు, ఒక గిన్నె, కొన్ని వరహాలు దొరికిందని తెలుస్తున్నది. కాని ఆ రైతు భయభ్రాంతుడై తిరిగి దానిని భూస్థాపితం చేశాడనీ, ఈ విషయం ఇతరులు తెలుసుకొని పై ప్రదేశానికి వెళ్ళి చూడగా ఆ పాత్ర అక్కడ లేదంటున్నారు. దానిని ఎవరో దొంగిలించారని అనుకుంటున్నారు.

ఈ నాగులవంచ చాలా పురాతన గ్రామం లోగడ కూడా ఈ గ్రామంలో కొందరు వ్యక్తులకు కొన్ని ఆభరణాలు దొరికినవని వదంతి. ఇదే ఖమ్మం తాలూకాలో నాయకులగూడెం గ్రామంలో కూడా భూస్థాపితమైన పాత్రలు యీ మధ్య బయటపడుతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ సందర్భంలో రెవిన్యూ అధికారులు పై గ్రామానికి వెళ్ళి దర్యాప్తు జరుపుతున్నారు.

మహబూబాబాద్ పట్టణకాంగ్రెస్ కమిటీ కొత్త కార్యాలయం

మహబూబాబాద్, ఆగస్టు 11—మహబూబాబాద్ పట్టణ కాంగ్రెస్ ప్రథమ సమావేశం నేడు సాయంకాలం శ్రీ మాలె విశ్వనాథంగారి మేడలో శ్రీ ఇరుకుళ్ళ రాజయ్యగారి అధ్యక్షతన జరుపబడింది.

శ్రీ మాలె విశ్వనాథంగారు తమ మేడలో పట్టణ కాంగ్రెసు ఆఫీసు పెట్టుటకు, ఆరు నెలల కిరాయిలేకుండా యిచ్చినందుకు ఈ కమిటీవారు కృతజ్ఞతలు తెలిపారు ఆగస్టు 15 తారీఖున పట్టణ కాంగ్రెస్ కార్యాలయం, శ్రీ నూకల రామచంద్రారెడ్డిగారిచే ప్రారంభోత్సవం చేయించుటకు ఏకగ్రీవంగా తీర్మానించబడింది.

మానుకోట హైస్కూలు యూనియన్ ఎన్నికలు

మహబూబాబాద్, ఆగస్టు 11—ప్రభుత్వోన్నత పాఠశాల స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు జులై 28 వ తేదీన శాంతియుతంగా జరుపబడినవి. అధ్యక్షులు ఖలీలర్ రహమాన్ (ప్రధానోపాధ్యాయులు, ఎం. ఎ ఎం ఇడి) గారు; ఉపాధ్యక్షులు: యం. ప్రభాకరరెడ్డి; కార్యదర్శి: ఎం. వెంకటయ్య; సహాయ కార్యదర్శి: శ్రీ ఎం. రాజారాం; స్పీకర్: శ్రీ ఎన్. దామోదర్ రెడ్డిగార్లు కొత్తగా ఈ సంవత్సరం విద్యార్థు లందరు కలిసి కొన్ని ముఖ్యమైన చట్టాలను తయారుచేశారు.

ఖమ్మంలో ఇళ్ళ యజమానుల ఆందోళన

ఖమ్మంమెట్టు, ఆగస్టు 11—కేంద్ర ప్రభుత్వం యీ పట్టణంలో కొన్ని యిండ్లు, గిడ్డంగులు అద్దెకు తీసుకొని చాలా ధాన్యం నిలువచేసింది. దాదాపు సంవత్సరం కావస్తున్నప్పటికీ పై యిండ్ల, గిడ్డంగుల యజమానులకు ఎంత అద్దె యివ్వాలో నిర్ణయించబడలేదనీ, ఆ విధంగా అద్దె యివ్వడం జరుగలేదనీ తెలుస్తున్నది. అద్దెకై యజమానుల ప్రయత్నాలన్నీ వృథాకాగా, తగు ప్రత్యుత్తరాలు కూడా దొరకడంలేదని అనుకుంటున్నారు. దీని వల్ల యజమానుల ఆందోళన ఎక్కువవటమే కాకుండా ప్రభుత్వానికి ఎవరూ యిండ్లు అద్దెకివ్వకూడదని ప్రచారమౌతున్నది

వ్యభిచార వృత్తి నిర్మూలనం

ఇండియా ప్రభుత్వం తలపెట్టిన చర్య

ఇండోర్, ఆగస్టు 14—వ్యభిచార నిర్మూలనం సమస్యను గురించి విచారణ జరుపుతున్న కేంద్ర సంక్షేమ సంఘం కన్వీనర్ శ్రీమతి రామారావుగారు నేడు ఇక్కడ పత్రికా విలేకరుల గోష్ఠిలో ప్రసంగిస్తూ, ఇప్పుడు అమలులో వున్న చట్టాలను క్రోడీకరించి సమగ్రమైన ఒక చట్టాన్ని తయారుచేసి, ఆ విధంగా చేకూరగల అధికారంతో పడుపువృత్తిని నిర్వహిస్తున్న గృహాలను నిర్మూలించేందుకై కేంద్రప్రభుత్వం ఆలోచిస్తున్నదని అన్నారు.

దోషులను ప్రాసిక్యూట్ చేయించడం కష్టంగా వున్నదని, ఆవేళ సందర్భాలలో నిందితులకు విధించబడిన శిక్ష వారు చేస్తున్న నేరానికి అతి తక్కువగా వున్నదని అన్నాడు.

పతనమైన స్త్రీలకు పునరావాస సౌకర్యాలు తగినంతగా లేనందున, వారు అవినీతికరమైన జీవితానికే అంటిపెట్టుకొనవలసి వస్తున్నదని కూడా ఆమె వివరించింది.

విచారణ సంఘం వచ్చేనెలలో నివేదికను సమర్పించనున్నదని ఆమె వెల్లడించారు.

పిడిదగ్రామానికి విద్యుచ్ఛక్తి సరఫరా

పిడిద, ఆగస్టు 12—పిడిద గ్రామంలో రమారమి నాలు మాసాలనుంచి పని ప్రారంభించి, సకాలంలో ముగించి 10 వ తేదీన విద్యుచ్ఛక్తి సరఫరాను ప్రారంభోత్సవం చేయబడింది గ్రామ పెద్దలు శ్రీ యరపోతిన సత్యనారాయణగారు, శ్రీ ఉప్పలపాటి సత్యంగారు మున్నగు స్నేహితులు అ. ఈ కార్యక్రమాన్ని తిలకించారు అనంతరం శ్రీ యరపోతిన సత్యనారాయణగారు అల్పాహార తేనీటివిందు చేశారు.

చెన్నరాష్ట్రంలో కొత్త పన్నులు

రెండవ ప్రణాళిక అమలుకు అవసరమని మంత్రి సూచన

మద్రాసు, ఆగస్టు 14—రాష్ట్ర ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అమలు నిమిత్తం సాలీనా 1 కోటి రూపాయల మేరకు అదనపు ఆదాయాన్ని సమకూర్చడానికి కొత్త పన్నులు విధించబడగలవని మద్రాసు ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారు సూచించారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద రాష్ట్రంలో అభివృద్ధి పథకాల నిర్వహణకు 80 కోట్లు రూపాయలు ఖర్చు కాగలదని, అందులో కొంతభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించవలసి వుందని, మిగతా భాగాన్ని గ్రాంటుల రూపంలో కేంద్రం యివ్వగలదని ఆయన చెప్పారు.

రాష్ట్రాదాయాన్ని పెంచడానికి అనుసరించవలసిన మార్గాలను సూచిస్తూ, అప్పులు వగైరాలద్వారా రాష్ట్రంలోనే ప్రభుత్వానికి 30 మొదలు 35 కోట్ల రూపాయలమేరకు ఆదాయం సమకూరగలదని, ఇంకా అయిదు కోట్ల రూపాయలమేరకు అదనపు ఆదాయాన్ని అయిదేళ్ళలోను కొత్తపన్నులద్వారా రాబట్టవలసివున్నదని. అందున్నత, సాలీనా 1 కోటి రూపాయలమేరకు అదనపు ఆదాయాన్ని సమకూర్చడానికి కొత్త పన్నులు విధించవలసి వుందని మద్రాసు ఆర్థిక మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు పేర్కొన్నారు.

ప్లానింగ్ కమిషన్‌తో చర్చలు

మద్రాసురాష్ట్రానికి సంబంధించిన ద్వితీయ పంచవర్ష ప్రణాళికపై ప్లానింగ్ కమిషన్‌తో న్యూఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన చర్చల పర్యవసానం పట్ల ఆ చర్చలలో పాల్గొన్న తిరిగి వచ్చిన మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కె. కామరాజ్‌గారు, ఇంకా ఇద్దరు మంత్రులు నేడు సంతృప్తి ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరమైన చిత్తు పథకాలన్నీ ప్రణాళికలో చేర్చబడగలవని ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్‌గారు ప్రకటించారు.

ఆంధ్ర జ్యోతిష విద్వన్మహాసభ

నెల్లూరు, ఆగస్టు 15— ఆంధ్ర జ్యోతిష విద్వన్మహాసభ ప్రథమ సమావేశం నెల్లూరులో అక్టోబరు 29, 30 తేదీలలో జరుగుతుందని పెద్దలు నిర్ణయించారు ఈ మహాసభ నిర్వహణకు శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డి గారు అధ్యక్షులుగా, శ్రీ తిక్కవరపు రామిరెడ్డిగారు, శ్రీ రేబాల లక్ష్మీనరసారెడ్డిగారు, శ్రీ తూములూరు శివరామయ్యగారు మున్నగు మండలప్రముఖులు సభ్యులుగా ఆహ్వాన సంఘం ఏర్పాటుచెయ్యబడింది.

సమావేశ ముఖ్యోద్దేశాలు:

గొప్ప పండితులను ఆహ్వానించి వారిచే ఉపన్యాసము లిప్పించి జ్యోతిశ్శాస్త్ర విజ్ఞానమును అభివృద్ధి చేయడం.

'జ్యోతిషము ఒక మహాశాస్త్రము దీనిని ప్రజలు, ప్రభుత్వం, విద్యాసంస్థలు గుర్తించి పోషింపవలసినది ఈ శాస్త్రమును బోధించడానికి విద్యాసంస్థలు నెలకొల్పవలసినది"అనే విషయం గురించి బహిరంగ ప్రచారం చెయ్యడం.

ఈ సభకు ప్రతి మండలంనుంచి ఆహ్వానింపదగిన జ్యోతిషపండితుల పేర్లు కార్యదర్శులకు సూచించి తోడ్పడవలసినదిగా ఈ సదుద్యమానికి సకలవిధాల సహాయం చేయవలసినదిగా జ్యోతిషపండితులను, జ్యోతిశ్శాస్త్రాభిమానులను, సకలాస్తిక మహాశయులను సంయుక్త కార్యదర్శులు శ్రీయుతులు గుర్రం వేంకటసుబ్బరామయ్య, దర్భా వేంకటకృష్ణమూర్తిగార్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

జయప్రకాశ్‌ను కాశ్మీర్ పి. యస్. పి. కార్యవర్గం వినతి

పార్టీనాయకత్వాన్ని స్వీకరించవలసిందని

శ్రీనగర్, ఆగస్టు 14—కాశ్మీర్ ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం నిన్న ఇక్కడ సమావేశమై ప్రజా-సోషలిస్టుపార్టీ నాయకత్వం బాధ్యతను శ్రీ జయప్రకాశ్ నారాయణ్ స్వీకరించవలసిన తరుణం ఆసన్నమైందని పేర్కొన్నది.

డెమొక్రాటిక్ సోషలిజమ్ లక్ష్యసాధనకు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ ఈ బాధ్యతను స్వీకరించాలని కూడా ఈ తీర్మానంలో హెచ్చరించబడింది.

అఖిలభారత ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం విధానాన్ని, కార్యక్రమాన్ని ఆమోదిస్తూ అఖిలభారత కార్యవర్గంపై విమర్శలను విరమించవలసిందిగా రాష్ట్ర సంఘాలకు విజ్ఞప్తి చేసింది.

పోలీసు స్టేషన్ సిబ్బంది బర్తరఫ్

కేసు దర్యాప్తులో అనుచిత విధానాల ఫలితం

నాగపూర్, ఆగస్టు 14—రాయగఢ్ జిల్లాలోని టామ్‌గర్ పోలీసు స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్‌ను, హెడ్ కానిస్టేబుల్‌ను, ఇద్దరు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విచారణ సంఘం జరిపిన విచారణ ఫలితంగా వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఒక కేసును దర్యాప్తుచేస్తూ హెడ్‌కానిస్టేబుల్, పోలీసులు ఇద్దరు అనుచిత విధానాలు అవలంబించినారని ఆరోపణ జరిగింది ఇది నిజమని విచారణలో తేలింది. తత్ఫలితంగానే ఉద్యోగుల బర్తరఫ్ జరిగింది.

720 యకరాల భూదానం

రాజంపేట తాలూకాలో

రాజంపేట, ఆగస్టు 12—కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఆనందాశ్రమం వారిచే భూదాన ప్రచార కార్యక్రమం జరుపబడుతున్నది. నిన్న సాయంత్రం ఇప్పటికి 10 మైళ్ళ దూరంలో వున్న చక్రంపేట, పొందలూరు గ్రామాలలో భూదానోద్యమాన్ని గురించి ప్రబోధం జరిగింది.

శ్రీ వి. వీరబ్రహ్మము (జిల్లా సంచాలక్), శ్రీ ఆయూరు సుబ్బనరసయ్య, శ్రీ ఎ. రామచంద్రారెడ్డి, శ్రీ బి దక్షిణామూర్తిగార్లు మున్నగువారు ప్రచారం చేస్తున్నారు.

దిగువ పేర్కొన్నవారు భూదాన పత్రాలు వ్రాసియిచ్చారు.

శ్రీ గుర్ల నరసింహారెడ్డి (గుర్లవారిపల్లె) 120 ఎకరాలు, శ్రీ దరూరు పెంచలయ్య (పాతపల్లె) 120 ఎకరాలు, శ్రీ కల్లూరు కృష్ణారెడ్డి (చక్రంపేట) 120 ఎకరాలు, శ్రీ గజ్జల వెంకటరెడ్డి (చక్రంపేట) 120 ఎకరాలు, శ్రీ కంచెర్ల పిచ్చిరెడ్డి (చక్రంపేట) 120 ఎకరాలు, శ్రీ కంచెర్ల గంగిరెడ్డి (చక్రంపేట) 120 ఎకరాలు మొత్తం 720 యకరాలు.

19-8-55 తేదీన విశాఖపట్నంలో మాచ్‌ఖండ్ హైడ్రో సప్లయి ప్రారంభోత్సవం

(ప్రారంభోత్సవానికి ఆహ్వానించబడినవారు బసలకై చేయబడిన ఏర్పాటులను గురించి, ఇతర వివరాలను గురించి సమాచారాన్ని శ్రీ ఓ. తిమ్మయ్యగారితో సూపరింటెండింగ్ ఇంజనీర్, కన్‌స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్, డాబా గార్డెన్స్ విశాఖపట్నం-4 362, 307, 714 నెంబర్ల టెలిఫోన్‌ల మాట్లాడి తెలుసుకోవచ్చు లేదా 18, 19 తేదీలలో వాల్తేరు రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేయబడగల ఎంక్వయిరీ ఆఫీసులో విచారించిగాని, లేదా మునిసిపల్ స్టేడియంలోని ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేయబడిన ఎంక్వయిరీ ఆఫీసులోగాని విచారించి కూడా సమాచారం తెలుసుకోవచ్చు.

20-రట్లాండ్ గేట్,
నుంగంబాకం, మద్రాసు-6.
ఫోన్: 55683

చీఫ్ ఇంజనీర్,
(ఎలక్ట్రిసిటీ)
ఆంధ్రా స్టేట్

అన్ని వనస్పతులకు ప్రభుత్వ నిర్ణయము ప్రకారము

పకావ్

ఇప్పుడు ప్రతి ఔన్సు పకావ్‌నకు 700 ఇంటర్‌నేషనల్ యూనిట్ల విటమిను 'ఏ' చేర్చబడినది. అందువలన మీకు కావలసినంత శక్తిని ఇచ్చుటకు ప్రతి డబ్బా పకావ్‌లో రెట్టింపు పరిమాణము విటమిను 'ఏ' కలదు. పకావ్‌లో యిప్పుడు నేతిలో ఉన్నంత విటమిను 'ఏ' కలదు.

టాటా తయారు

భారత దేశపు టాటా మిల్సు, భారతీయ నిర్వాహణ క్రింద, భారత దేశములో తయారవుతున్నది.

రేడియోలో బడిపిల్లల కార్యక్రమాల ప్రసారం ఆవశ్యకత

శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్యగారి వివరణ

నెల్లూరు, ఆగస్టు 11—నెల్లూరి బల్లా టీచర్స్ గిల్డ్ యాజమాన్యమున గత ఆదివారం టౌన్‌హాలులో, జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ యం. నాగేశ్వరరావుగారి అధ్యక్షతన బహిరంగసభ జరిగింది

ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్యగారు రేడియో కేంద్రాలలో బడిపిల్లల కార్యక్రమాల ప్రసారాన్ని గూర్చి సభలో ఉపన్యసిస్తూ, ప్రపంచం మొత్తంమీద ఈ పద్ధతి అమలులో గలదని, విద్యావిధానంలో యిటి బ్రాడ్‌కాసులు ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నవని చెప్పారు.

ఈ విషయంలో మన దేశంలోని యితర రేడియో స్టేషన్లకన్నా మదాసు రేడియో స్టేషన్‌వారు ఈ స్కూలు బ్రాడ్‌కాసులను విస్తృత, క్రమపద్ధతిలో నిర్వహిస్తున్నారని అన్నారు.

విద్యార్థుల పరిజ్ఞానమును వృద్ధి చేయుటకు క్లాసులోని బోధనా విషయములను మరికొంత విస్తరించి, తెలియజేయుట పాఠశాలల ప్రసంగముల ఉద్దేశ్యమని చెప్పారు.

సాధారణంగా విశేషవ్యయం క్రమ, కృషి లేనిదే కొన్ని విషయములను గూర్చి సమగ్రంగా తెలుసుకొనుటకు అవకాశం వుండదని, అట్టి అవకాశములు అన్ని స్కూళ్లలో లభించుట దుర్లభమని, కాబట్టి యిటి ప్రసంగములు విద్యార్థులకు ఉపయోగకరంగా వుండగలవన్నారు. అదీగాక కొన్ని సాంకేతిక విషయాలలో, వాటికి సంబంధించిన నిపుణులను ఆహ్వానించి ఉపన్యాసాలిప్పించడంద్వారా అనుభవ పూర్వకమైన పరిజ్ఞానము తెలియజేయుటకు అవకాశం కలదన్నారు. ప్రస్తుతం స్కూళ్లలో ఈ బ్రాడ్‌కాస్టులను క్రమంగా వినుటకు అవకాశం ఏర్పాట్లు లేవని, అట్టివి అవసరమంటూ ఉపాధ్యాయులు కూడా వీటిని శ్రద్ధగా విని బాగోగులను గూర్చి రేడియో అధికారులకు తమ సూచనలతోసహా తెలియపరచవలసినదిగా కోరారు.

అధ్యక్షులు శ్రీ నాగేశ్వరరావుగారు మాట్లాడుతూ స్కూళ్లలోని రేడియోలు మరమ్మతు చేయుటలో జరిగే ఆలస్యంవల్ల, బ్రాడ్‌కాసుల వేళలు స్కూలు వేళలో సరిపోకపోవడం వల్లవాటి ఉపయోగములు అన్ని పాఠశాలలవారు పొందలేకపోతున్నారని ఈ విషయంలో విద్యాశాఖవారు కొన్ని మార్పులు చేయవలసి వుంటుందని చెప్పారు

గిల్డ్ కార్యదర్శి శ్రీ కె యస్ సుందరరాజారావుగారు వందన సమర్పణ చేశారు.

తూర్పు కృష్ణాజిల్లా కాంగ్రెస్ ఎన్నికలు

పోటీ లేకుండా

బందరు, ఆగస్టు 12—తూర్పు కృష్ణాజిల్లా కాంగ్రెసు పోటీ లేకుండా దిగువ పేర్కొన్నవారు ఎన్నుకోబడ్డట్లు ఎలక్షన్ ఆఫీసర్ శ్రీ కోమూరు రత్తయ్యగారు ప్రకటిస్తున్నారు:—

దివితాలూకా:—శ్రీయుతులు సింహాద్రి వాంచారయ్య, గరికిపాటి వెంకటేశ్వర్లు, రావి రామయ్య, పుప్పల కుటుంబయ్య, మండలి వెంకటస్వామి, మున్నూరెడ్డి ఆంజనేయులు, మాచర్ల వెంకయ్య, సిద్దినేని వెంకటసుబ్బారావు తోట వెంకటేశ్వర్లు, తంగిరాల లక్ష్మణస్వామిశాస్త్రి విష్ణుభొట్ల వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, దేవభక్తుని కోటేశ్వరరావు, సూరపనేని వెంకటరత్నం, గుత్తా నరసింహారావు, యార్లగడ్డ వెంకటకృష్ణారావు, పునుకొల్లు వెంకట సీతారామాంజనేయులు, తుమ్మలపల్లి లక్ష్మయ్య; గార్లు— మొత్తం 18 మంది

బందరు తాలూకా: శ్రీయుతులు కూనవరెడ్డి సీతారామయ్య, నల్లమోతు వీర్రాజు చిలమలసెట్టి నారాయణరావు; పరాని వెంకటేశ్వరరావు; తమ్మాబత్తుల లక్ష్మీనరసయ్య; కిన్నంరెడ్డి లక్ష్మయ్య; బెలపుకొండ వెంకటామయ్య; గజుల వెంకటేశ్వరరావుగార్లు- ఎనిమిది మంది

బందరు పట్టణం: శ్రీయుతులు మీర్జా గులాం హుసన్‌ఖాన్; రాళ్ళపల్లి అచ్యుత రామయ్య; చలసాని రఘునాథరావు; విస్సకోట ధర్మారావు; చలమలసెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు: దామరాజు పట్టాభిరామారావు; కొడాలి ఆంజనేయులు; గర్రె వెంకటేశ్వర్లు గార్లు 8 మంది.

గుడివాడపట్టణం: శ్రీ కలారు సత్యనారాయణగారు.

గుడివాడ తాలూకా: శ్రీయుతులు నందిపాటి వెంకటరెడ్డి: యలమంచిలి రామకోటయ్య; గుళ్ళపల్లి రామబ్రహ్మం; వల్లభనేని రామబ్రహ్మం; వీరవనేని గోపాలకృష్ణయ్య చౌదరి; పామిరెడ్డి వెంకటసుబ్బారావురెడ్డి: ఘంటా కృష్ణమూర్తి; కోగంటి రాజబాపయ్య; బొప్పన కోటనాద్రి; మలిరెడ్డి పకీరు రామచానురెడ్డి; కొండపల్లి కృష్ణారెడ్డి: కరిపినేని సీతాపతిరావుగారలు—12 మంది.

కైకలూరు తాలూకా:— శ్రీ యుతులు బొన్నాడి శ్రీరామచంద్రుడు; సూదాబత్తుల వీరవెంకటరావు; చిలకలపూడి వెంకటేశ్వరరావు; మండా వెంకటరెడ్డి; బవాళ లక్ష్మణసింగు; పల్లాని రమణయ్య; గుడివాడ రామచంద్రరావు; దుట్టా శివయ్య; పెటా కిన్నయ్య; షేక్ మొహిద్దీన్; చన్నంశెట్టి నారాయణమూర్తిగారలు— 11 మంది.

కర్నూలు, ఆగస్టు 13—సహకార సంఘ జాయింట్ రిజిస్ట్రార్ శ్రీ [illegible] నాటి [illegible] 3 వ తేదీనుంచి ఒక నెల రోజులపాటు సెలవు మంజూరు చేయబడినది.

నంద్యాలలోని [illegible] శ్రీ సి జగన్నాథరావు [illegible] 15 వ తేదీ నుంచి రెండు మాసాలపాటు సెలవుమంజూరు చేయబడింది.

మద్యనిషేధానికి ప్రజాసహకారం

మంత్రి శ్రీ నాగేశ్వరరావుగారి ప్రబోధం

గన్నవరం, ఆగస్టు 11—ఆంధ్ర ప్రభుత్వ స్థానిక పరిపాలన, మద్యనిషేధశాఖల మంత్రి డాక్టర్ పి నాగేశ్వరరావుగారు ఇక్కడికి రెండుమైళ్ళ దూరంలో వున్న కేసరపల్లి గ్రామానికి నేడే ఉదయం వచ్చారు.

మంత్రివెంట పశ్చిమ కృష్ణాజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కాకాని వెంకటరత్నం, ఆంధ్ర ప్రజాపార్టీ సహాయ కార్యదర్శి శ్రీ మద్దూరి కామేశ్వరరావు, శ్రీ మనోహర్, స్థానిక పరిపాలన శాఖ రీజినల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కొత్త రామకృష్ణయ్య చౌదరి, కృష్ణాజిల్లా మద్యనిషేధశాఖాధికారి శ్రీ రంగారెడ్డి ప్రభృతులు, తదితర అధికార, అనధికార ప్రముఖులు వున్నారు.

మంత్రి కేసరపల్లి గ్రామం పొలిమేరలోనికి రాగానే ఆయనకు గ్రామ ప్రముఖులు శ్రీయుతులు గద్దె వెంకటరత్నం, బొమ్మకంటి గోపాలరావు. శాస్త్రి రామలక్ష్మణరావు. గన్నవరం గ్రామ సర్పంచ్‌యితులు శ్రీ తుర్లపాటి వెంకట కుటుంబరావుగార్లు స్వాగతమిచ్చారు

ఆ తరవాత కేసరపల్లి పంచాయతీ తరపున మంత్రికి స్వాగతపత్రం సమర్పించబడింది. ఈ సందర్భంలో జరిగిన బహిరంగసభలో పశ్చిమ కృష్ణాజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కాకాని వెంకటరత్నంగారు మాట్లాడుతూ, మంత్రిని పరిచయం చేశారు ఆయన అధ్వర్యాన మద్యనిషేధం జయప్రదం కాగలదని ఆశిస్తున్నామని, ప్రజాశ్రేయస్సుకోసం వుద్దేశించబడిన ఈ కార్యక్రమం అమలులో ప్రజలంతా ప్రభుత్వంతో సహకరించాలని అన్నారు.

అనంతరం శ్రీ తుర్లపాటి వెంకట కుటుంబరావుగారు మాట్లాడుతూ, గన్నవరం గ్రామంలో మద్యనిషేధాన్ని కచ్చితంగా అమలుపరచడానికి గ్రామ పక్షం తరఫున తాము చేసిన కృషిని వివరించి, ఆ సందర్భంలో తాము ఎన్నో చిక్కులను, దుష్టశక్తులను ఎదుర్కోవలసి వచ్చిందని, మద్యనిషేధంవిషయంలో ప్రభుత్వంతో సహకరించి కృషి చేయదలచుకున్న ప్రజా సేవకులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలనివిజ్ఞప్తి చేశారు

మంత్రి నాగేశ్వర రావుగారు సమాధానమిస్తూ ఇలా అన్నారు:

"మద్యనిషేధం విషయంలో ఆచరణలో ఎన్ని చిక్కులు కలవో కుటుంబరావుగారు అనుభవ పూర్వకంగా వివరించారు. కొను మద్యనిషేధానికి ఆచరణలో అనేక చిక్కులున్నమాట నిజం. కేవలం పేద జనోద్ధరణను వుద్దేశించే మహాత్మాగాంధీ మద్యనిషేధం కావాలన్నారు. ఇది కేవలం బీద వారికి సంబంధించిన సంస్కరణ. ప్రభుత్వం దీనిని కట్టుదిట్టంగా అమలుపరచడానికి పూనుకున్నది. కనుక, అందరూ ప్రభుత్వంతో సహకరించి దీనిని జయప్రదం చేయాలని కోరుతున్నాను."

అనంతరం ఆయన ఆంధ్ర ప్రభుత్వం తలపెట్టిన ఋణానికి ప్రజలు విరివిగా డబ్బు ఇవ్వాలన్నారు మంచినీటి సమస్య మున్నగు పెక్కు సమస్యలనుగురించి గ్రామస్థులు చెప్పిన విషయాలను మంత్రి శ్రద్ధతో, సావధానంగా విని తగుచర్య గైకొనగలమనిచెప్పారు శ్రీకుటుంబరావుగారి వందనాలతో సభ ముగిసింది.

తరువాత మంత్రి హరిజనవాడను సందర్శించి, అక్కడివారి కష్టసుఖాలను తెలుసుకున్నారు అక్కడినుంచి ఆయన పరివారంగా ఆత్కూరు గ్రామానికి వెళ్లారు పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ సహాయకార్యదర్శి శ్రీ కుదరవల్లి విశ్వేశ్వరరావు, ఆట్లూరి వెంకటరత్నం, ఆట్లూరి కృష్ణమూర్తి ప్రభృతులు స్వాగతమిచ్చారు. మంత్రి బాల భారతి గ్రంథాలయాన్ని సందర్శించారు. పంచాయతీ కార్యాలయాన్ని కూడా చూచారు. పంచాయతీ అధ్యక్షులు శ్రీ ఆలూరి వెంకటరత్నంగారు స్వాగత పత్రాన్ని సమర్పించారు

ఈ సందర్భంలో జరిగిన సభలో శ్రీయుతులు అన్నే రామారావు, ఆట్లూరి వెంకటరత్నం ప్రభృతులు మాట్లాడారు. తరువాత స్థానిక మహిళాశాఖ కార్యాలయాన్ని మంత్రి దర్శించారు

అక్కడినుంచి మంత్రి తేలప్రోలు గ్రామం వెళ్లారు. పంచాయతీ కార్యాలయంలో మంత్రికి అధ్యక్షులు శ్రీ చింత మల్లికార్జున రెడ్డిగారు విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించారు స్థానిక కమ్యూనిస్టు నాయకులు శ్రీ కనగల విశ్వనాథం ప్రభృతులు మంత్రిని కలుసుకుని మాట్లాడారు.

గన్నవరంగ్రామ పంచాయితీ అధ్యక్షులు శ్రీ తుర్లపాటి వెంకట కుటుంబరావుగారు ఇక్కడ మంత్రిని కలుసుకుని గన్నవరం పంచాయతీకి ఎన్నికల తేదీని నిర్ణయించాలని విజ్ఞప్తిచేశారు

ఈ విషయాన్ని గురించి స్థానిక సంస్థల ఇన్‌స్పెక్టర్-జనరల్‌తో మాట్లాడగలనని మంత్రి తెలియజేశారు. తరువాత మంత్రి సపరివారంగా శ్రీ మల్లికార్జున రెడ్డిగారి ఆతిథ్యాన్ని స్వీకరించి, ఇందుపల్లి, కాటూరు, కడవకొల్లు గ్రామాలను చూడడానికి వెళ్లారు. రాత్రికి విజయవాడ చేరుకుంటారు.

కోయిలకుంటలో విద్యుచ్ఛక్తి సప్లయికి ప్రారంభోత్సవం

కర్నూలు, ఆగస్టు 13—కర్నూలు జిల్లాలో బనగానపల్లెనుంచి కోయిలకుంట్లకు విద్యుచ్ఛక్తి సప్లయిచేయడానికి జరుగుతున్న ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దీనితో బనగానపల్లె—కోయిలకుంట్ల ప్రాంతానికి విద్యుచ్ఛక్తి సప్లయి విస్తరణనిమిత్తం 3 లక్షల ఖరుచు తో కూడిన పథకం నిర్వహణ కార్యక్రమంపూర్తి అయింది.

కోయిలకుంట్లలో గత [illegible] వారం నాడు [illegible] శ్రీ [illegible] రెడ్డిగారు [illegible] ప్రారంభోత్సవం చేశారు [illegible] శ్రీ టి. వి. కృష్ణాం వుగారు అధ్యక్షత వహించారు.

"పంచాయతీలకు భూమిశిస్తులో 8 వంతు యివ్వాలి"

మంత్రి శ్రీ నాగేశ్వరరావుగారికి విజ్ఞప్తి

ఇందుపల్లి, ఆగస్టు 13—స్థానిక స్వపరిపాలన శాఖామాత్యులు డాక్టర్ శ్రీ పి. వి. నాగేశ్వరరావుగారు కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా ఇందుపల్లి గ్రామానికి 11 వ తేదీ సాయంకాలం వచ్చారు.

గ్రామ పంచాయితీబోర్డు తరపున అధ్యక్షులు శ్రీ జాలాది వెంకటేశ్వరరావుగారు మంత్రికి స్వాగతపత్రం సమర్పిస్తూ భూమి శిస్తులో నూటికి 12½ వంతుల పంచాయతీలకు కేటాయించవలెనని, చెరువులు, పోరంబోకులు, సాముదాయక భూములను పంచాయతీలకు వశపరచి పంచాయతీల ఆదాయమును పెంచి గ్రామాభ్యుదయ పథకాలు జయప్రదమయ్యేలాగ చూడవలెనని పంచాయతీలు పంపే ఎస్టిమేట్లకు వెంటనే మంజూరు ఆర్డర్లు వచ్చేలాగా చూడవలెనని కోమటిగుంట హెడ్ స్లూయిస్‌ను పెంచవలెనని పస్నేటిముంపు నివారణ స్కీమును ద్వితీయ పంచవర్ష ప్రణాళికయందు చేర్చి వెడల్పుచేసి లోతుగా త్రవ్వించవలెనని, ఇంద్రికనుంచి పీటి చెఱువును త్రవ్వించవలెనని కోరారు.

గ్రామ మహిళాసంఘం తరపున శ్రీమతి గద్దె సీతామహాలక్ష్మమ్మగారు ఒక వినతి పత్రం సమర్పించారు దేశ ప్రాంతములో మరుగుదొడ్ల సౌకర్యంలేనందున ఆరోగ్యరీత్యా అవస్థపడవలసివస్తున్నదనీ, లాండు ఎక్విజిషన్ చట్టాన్ని సవరించివెంటనే స్థలాలు మంజూరచేసేట్టు చూడవలెనని, పేద వ్యవసాయకూలీ, రైతాంగ స్త్రీలకు వృత్తి పనులు కల్పించడానికి మహిళాభ్యుదయశాఖను నెలకొల్పవలసినదిగనూ, పంచాయతీ బోర్డులలో స్త్రీలకు ప్రత్యేక ప్రాతినిధ్యం వుండేలాగ పంచాయతీ చట్టాన్ని సవరించవలెనని వినతిపత్రంలో కోరారు.

గ్రామ యువజన సంఘం వారు యువకుల శారీరక, మానసిక, వైజ్ఞానికాభివృద్ధులకు ప్రతిగ్రామంలో కనీసం మూడు ఎకరాల ఆటస్థలం నవీన ఆటల పరికరములతో ఏర్పాటుచేసి, వయోజన విద్యాపాఠశాలలను నెలకొల్పి, అవిద్యను రూపుమాపవలెనని అభ్యర్థించారు.

ఇందుపల్లి బోర్డు హైస్కూలు విద్యార్థులు మూడు మాసాలనుంచి చదువుకొనుటకు పుస్తకములు లేవని, వెంటనే జిల్లాబోర్డువారు పుస్తకాలను విక్రయించి పాఠశాలలకు అందజేయవలెనని కోరారు.

వేమండ గ్రామ పౌరసంఘంవారు ఇందుపల్లి—వేమండ మెటల్‌రోడ్డుకు కంకర వేయించవలసినదిగనూ, పాయిఖానా దొడ్లకు వెంటనే మంజూరు ఉత్తరువులు వచ్చేలాగున చేయమని కోరారు

వినతి పత్రాలలోని విషయాలకు మంత్రి సమాధానమిచ్చి అన్ని సమస్యలను సహృదయంతో ఆలోచించి పరిష్కరించగలమని, ప్రభుత్వంతో ప్రజలందరూ సహకరించి పని చేయవలసినదిగా కోరారు

అనంతరం గ్రామస్థులు మంత్రికి అల్పాహారవిందు చేశారు.

వేనాడు గ్రామంలో ప్రసూతి కేంద్రం

సంఘ సంక్షేమ శాఖ డైరెక్టర్ చే ప్రారంభోత్సవం

నెల్లూరు, ఆగస్టు 10—ఈ నెల 8 వ తేదీని నెల్లూరుజిల్లా వేనాడు గ్రామంలో ప్రసూతి కేంద్ర మొకటి నెలకొల్పబడింది. ఆంధ్రరాష్ట్ర సంఘ సంక్షేమశాఖ డైరెక్టర్ శ్రీ ప్రభాకరరావు నాయుడుగారు ప్రసూతి కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు.

నెల్లూరుజిల్లాలోని పులికాటు సరస్సునందలి శ్రీహరికోట, ఇరకు, వేనాడు అను మూడు ద్వీపములలోను వేనాడు ఒకటి. ఈ గ్రామం సుమారు మూడు మైళ్ళ చదరం. జనాభా 2,000

చుట్టుప్రక్కలనున్న శ్రీహరికోట, ఇరకు, వాటంబేడు, తడ మాంబాకుపేట—మున్నగు గ్రామముల నుండి సుమారు 4 వేల మంది ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

శ్రీ మాణిక్యముదలి గ్రామస్థుల తరపున అతిథుల నాహ్వానించారు.

సభా ప్రారంభమునకు మొదట జాతీయ పతాకోత్సవం జరుపబడినది. ఒక బాటు పేల్చబడినది అందులో నుండి జాతీయ పతాకం విప్పుకొని ఆకాశ వీధిలో ఎగురుచుండెను

సభకు అధ్యక్షత వహించిన శ్రీ ఈ వేణుగోపాలరెడ్డిగారు (ఆంధ్రరాష్ట్ర దక్షిణ సరిహద్దు సంఘాధ్యక్షులు) క్రింది విధంగా చెప్పారు:—

"వేనాడు గ్రామం చాల వెనుకబడిన ప్రాంతాలలో నొకటి సరియైన విద్యాసౌకర్యం లేదు వైద్య సౌకర్యము సరే లేదు. రాకపోకల సౌకర్యాలు లేక ప్రజలు అనేక యిక్కట్లకు లోనగుచున్నారు ఉప్పు కెరటాలచే తరచు పైర్లు నష్టమగుచున్నవి. సూళూరుపేట తాలూకాలోని మొత్తం 9 లక్షల ప్రభుత్వ ఆదాయంలో 4½ లక్షలు ఈ మూడు దీవాల నుండియే వచ్చునది కాని, ఈ గ్రామాలకు ప్రభుత్వం ఏవిధి సౌకర్యాలను కలిగించుటలేదు పరిదగట్టు నిర్మించి రవాణా సౌకర్యములను కలిగించినట్లయితే ఇచ్చట ప్రభుత్వ ఆదాయం ఇనుమడించగలదు.

"ప్రస్తుత శ్రీహరికోటలోని ఆస్పత్రిని ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చి అచ్చటి రూరల్ డిస్పెన్సరీని వేనాడుకు మార్చినచో ప్రజలకు ఎంతయో సహాయకారి కాగలదు ఈ గ్రామమునందలి లోయర్ ఎలిమెంటరీ స్కూలును హయ్యర్ ఎలిమెంటరీస్కూలుగా మార్చి [illegible] సరఫరా చేయుట చాలఅవసరం. ప్రజల [illegible] గమనించి ఈ ప్రసూతి కేంద్రాన్ని నెలకొల్పుటకు అవకాశాన్ని కల్పించిన ఆంధ్ర

తెలుగునాడు

ఒంగోలు 8 వ తేదీ [illegible] మునిసిపల్ చెయిర్మన్ శ్రీ టి [illegible] నాయుడుగారి అధ్యక్షత క్రింద జరిగిన మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో మునిసిపల్ ఎలిమెంటరీ పాఠశాలలకు పాలనికి రెండు రూపాయల మంజూరు చేయుచూ తీర్మానించారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు యిటీవల సప్లయి చేసిన పాలపొడిని ప్రతి దినం పాలు తయారుచేసి ప్రతి పిల్లవాడికి ఒకగ్లాసు పాలు యిచ్చుటకు, పాలపొడితో పాలు తయారు చేయుటలో అవసరమైన ఖర్చులకుగాను ఈ మొత్తం మంజూరు చేశారు. స్థానిక మునిసిపల్ హైస్కూలు యందు జూనియర్ గ్రేడ్ తెలుగు పండితుని, యిద్దరు సెకండరీ గ్రేడ్ వుపాధ్యాయులను, డ్రిల్లు మాస్టరును, స్థానిక పి. వి ఆర్. మునిసిపల్ సెకండరీ స్కూలులో ఒక బి. యి. డి వుద్యోగిని నియమించుటకు సెకండ్‌గ్రేడ్ తెలుగు పండితుని, నలుగురు బి. యిడీ ఉపాధ్యాయుల వుద్యోగములను పొడిగించుటకును, తీర్మానించారు.

రాజమండ్రి ఈనెల 7 వ తారీఖున శ్రీ నార శ్రీరాములు అధ్యక్షతను జరిగిన రాజమండ్రి ప్రజా-సోషలిస్టుపార్టీ సర్వసభ్య సమావేశంలో ప్రజా-సోషలిస్టుపార్టీ జాతీయ కార్యవర్గానికి, డాక్టర్ రామమనోహర లోహియాకువచ్చిన విభేదాలలో జాతీయ కార్యవర్గం నిర్ణయాన్నే సభవారు పూర్తిగా బలపరుస్తూ, ఆప్రరాష్ట్రాలలో జాతీయ కార్యావర్గ సభ్యులు పర్యటించి వారి అభిప్రాయాలను ప్రజలలో ప్రచారం చేయవలసిందిగా సభవారుకోరుతూ తీర్మానించారు.

• • •

6 వ తేదీని ఆర్యాపురంలో ప్రజాపార్టీ అభిమానులందరూ సమావేశమై పార్టీని విస్తృతం చేసే తలంపులో శ్రీ అచ్యుత రామయ్యగారు అధ్యక్షులుగాను, శ్రీ మిసాల సత్యంగారు ఉపాధ్యక్షులుగాను, శ్రీ ఇమంది శ్రీరాములు గారు ప్రధాన కార్యదర్శిగాను, శ్రీ జోగా బుచ్చిరాజుగారు కోశాధికారిగాను కార్యవర్గం ఎన్నుకోబడింది.

• • •

హిందూ సమాజం లలిత కళాశాఖ అధ్వర్యాన సుప్రసిద్ధ వయోలిన్ విద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామినాయుడుగారికి శిష్యులు శ్రీ మారెళ్ళ కేశవరావుగారికి సన్మానం జరిగింది. సన్మాన సందర్భంలో జరిగిన సభకు శ్రీ న్యాపతి కామేశ్వరరావుగారధ్యక్షత వహించారు అధ్యక్షులు శ్రీ మారెళ్ళ కేశవరావుగారి విద్వత్తును ప్రశంసిస్తూ "కేశవరావుగారి కుటుంబంలో ఈ సంగీత విద్య వారి తాత ముత్తాతల నాటినుంచీ కలద"ని అన్నారు శ్రీ విదదవోలు అచ్యుతరామయ్యగారు శ్రీ కేశవరావుగారికి సన్మానపత్రం చదివి సమర్పించారు.

శ్రీకాకుళం కొత్తగా సెలకు చేయ్యబడిన మునసబులు శ్రీ బుర్రా శంకరశాస్త్రి, శ్రీ కె సీతారామస్వామిగార్లకు శ్రీకాకుళం టౌన్‌హాలు క్లబ్బువారు పునస్వాగతమిచ్చారు క్లబ్బు అధ్యక్షులు శ్రీ గుడివాడ వెంకటలక్ష్మణరావుగారు-కొత్త మునసబులకు స్వాగతం చెప్పారు కార్యదర్శి డి. గణపతిరావుగారు వందన సమర్పణ చేశారు వారి గౌరవార్థం అల్పాహార విందు చేయబడినది

శ్రీకాకుళంజిల్లా బార్ సంఘం, స్థానిక సంఘం కలిసి జిల్లా మునసబులు శ్రీ బుర్రా శంకరశాస్త్రి, శ్రీ కె. సీతారామస్వామిగార్ల గౌరవార్థం అల్పాహార విందు ఏర్పాటు చేశారు. సబార్డినేటు జడ్జి శ్రీ జగన్నాధదారి, విశ్వపాలి డిస్ట్రిక్ మునసబు శ్రీ సి. హెచ్ శ్రీ రామారావు, మ్యునిసిపల్ సభ్యులు శ్రీ ఖాన్ శ్రీ ఎసి డి. ఎమ్ కె. కృష్ణమూర్తిగార్లు మొదలగువారు హాజరైనారు. జిల్లాబార్ కార్యదర్శి, శ్రీ కాంతారావు స్వాగతం చెప్పారు. ప్రెసిడెంట్ శ్రీ పల్లా నరసింహంగారు ప్రసంగించారు.

మహిళా సంక్షేమ సంఘంవారికి నా ధన్యవాదాలు"

ప్రారంభోత్సవం జరుపుతూ శ్రీ ప్రభాకరరావు నాయుడుగారు ఇలా చెప్పారు:

"వెనుకబడిన ప్రాంతంలో ప్రసూతి కేంద్ర ప్రారంభోత్సవం ద్వారా ఇచ్చటి పరిసితులను ముఖాముఖిగా చూడగల అవకాశం నాకు కలిగినది. ప్రభుత్వం చేయగల ఏ పనికైనను ప్రజల తోడ్పాటు అవసరం. ప్రజల ఉత్సాహంతో ముందుకు వచ్చిన నాడే తమకు కావలసిన సౌకర్యములను తప్పక పొందగలరు ఈ దుర్గ్రామంలో రవాణా ఇబ్బందులను లెక్కచేయకనే ఇన్ని వేల మంది ప్రజలు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనుటయే ప్రజల ఉత్సాహమును తెలుపుతున్నది."

ఈ సందర్భమున సూళూరుపేట తాలూకాలోని వెనుకబడిన ప్రాంతాలలో నేర్పాటు చేయబడిన ఆరు ప్రసూత కేంద్రములకును రు 300-0-0 తమ డిస్క్రిషనరీ గ్రాంటునుండి మంజూరు చెస్తూ డైరెక్టర్ ప్రకటించారు

కస్బేనరు శ్రీమతి కామేశ్వరమ్మగారు ఆంధ్ర మహిళా వెల్ ఫేర్ ఆఫీసరు శ్రీమతి జమునాబాయి. నేషనల్ సేవింగ్సు ఆఫీసరు (మహిళాశాఖ) శ్రీమతి హైమవతమ్మ, శ్రీ రామలింగా రెడ్డి, శ్రీ సుబ్బారావు, శ్రీ రాఘవరావు. శ్రీ రామమొదలి, శ్రీ [illegible] నాయుడుగార్లు, [illegible] మాట్లాడారు.

[illegible]

రాజమండ్రి పేట ఈ తాలూకా యువజన కాంగ్రెసు కార్యవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పి మునెయ్యగారి అధ్యక్షతను 9 వ తేదీన సమావేశమైంది. గోవా విముక్తి పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల ఆత్మశాంతికి ఒక నిమిషం మౌనం వహించారు. కేంద్రప్రభుత్వం గోవా విముక్తి తక్షణ జోక్యం కలుగ జేసుకొని ఇండియాలో లీనం గావించుకోవాలని కోరుతూ తీర్మానం చేశారు. సన్నకారురైతులమీద ఆంధ్ర ప్రభుత్వం విధించిన "వరచార్జి" "పీటితీరువ" ఎన్నులను తగ్గించాలని కోరారు.

కిందితరగతి ఉద్యోగుల జీతాల హెచ్చింపు

రాజమండ్రిసభ అభ్యర్థన

రాజమండ్రి, ఆగస్టు 11—ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంటు దిగువ గ్రేడు సబార్డినేటు సిబ్బంది అసోసియేషన్ రాజమండ్రి తాలూకా బ్రాంచి సభలు యిటీవల రాజమండ్రిలోను, ధవళేశ్వరంలోను జరిగినవి.

రాజమండ్రి సభకు రాష్ట్ర సంఘ కార్యదర్శి వి. హెచ్. కోటీశ్వరరావు గారు అధ్యక్షత వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లా బ్రాంచి కార్యదర్శి శ్రీ బి. అప్పలస్వామిగారు సభకు ప్రారంభోత్సవం జరిపారు.

రాజమండ్రి తాలూకా బ్రాంచి అసోసియేషన్ స్థాపించుటకు సభవారు తీర్మానించారు రాజమండ్రి తాలూకా బ్రాంచికి, హుసేన్‌బేగ్ షేకు ఖాదర్‌వల్లీ, కెలాని అప్పలస్వామి, ఖాజీ మహబూబ్ హుసేన్, కె. రామచంద్రుడు గార్లను అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు,కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధిపతిగా ఎన్నుకొన్నారు.

రాజమండ్రి తాలూకా బ్రాంచికి రాష్ట్ర యూనియన్‌కు అనుబంధం చేయుటకు సభవారు తీర్మానించారు. మద్రాసు సెలవు విధానములను రద్దుపరచి వాటి స్థానే పండమెంటల్ రూల్సు అమలు పరచవలసిందని జీతాల స్కేలును 18-½-25 రూపాయల నుండి 40-2-60 రూపాయలకు హెచ్చించవలెనని, కరువు భత్యం 18 రూపాయల నుంచి 35 రూపాయలకు పెంచవలెనని ట్రావెలింగ్ అలవెన్సు రోజుకు పండ్రెండు అణాల నుంచి రెండు రూపాయలు చేయమని, మూడు సంవత్సరాలు సర్వీసుగల ఆపెండర్లకు లోయర్ గ్రేడు గుమాస్తాల వుద్యోగాలను యివ్వవలెనని, ఒక జిల్లా నుంచి యింకొక జిల్లాకు చిన్న వుద్యోగులను బదిలీ చేయవద్దని, కుటుంబానికి 500 గజాల చొప్పున యిండ్లు కట్టుకొనుటకు నివేశన స్థలములు యిప్పించవలెనని, మేనియల్సు, ఇన్‌ఫీరియర్సు, సుపీరియర్సు, మినిస్టీరియల్ అనే తరగతులను రద్దుపరచి, అన్ని తరగతుల వారికి సమానంగా సెలవు యిప్పించవలెనని, ప్రతి ఆఫీసుకు ప్రభుత్వం ఒక సైకిలు కొని యిప్పించవలెనని, ప్రతి కుటుంబమునకు ఆయిదు ఎకరముల బంజరు భూమిని యిప్పించవలెనని కోరుతూ సభవారు తీర్మానించారు.

ధవళేశ్వరం సభకు తాలూకా అధ్యక్షులు శ్రీ హుస్సేన్ బేగ్ అధ్యక్షత వహించారు

రాష్ట్ర కార్యదర్శి శ్రీ హెచ్. కోటేశ్వరరావుగారు ప్రారంభోత్సవం జరిపారు.

రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బి అప్పలస్వామి, కె సూర్యనారాయణ, జి వెంకటస్వామి, కె. రామచంద్రుడుగార్లు వుపన్యసించారు.

సంఘ నిబంధనావళిని సభవారు ఆమోదించారు రాష్ట్రసంఘాన్ని రిజిస్టరు చేయుటకు విరాళాలు వసూలు చేశారు. ఆగస్టు 15 తారీఖున స్వాతంత్ర్య దినోత్సవం జరుపుటకు ఆనాడు తాలూకా కార్యాలయాన్ని రాజమండ్రిలో తెరుచుటకు సభవారు నిర్ణయించారు

విజయవాడ చెయిర్మన్‌కు సత్కారం

విజయవాడ, ఆగస్టు 12—విజయవాడకు కొత్తగా ఎన్నికైన చెయిర్మన్ శ్రీ పి గణపతిరావు పాతురు (కాంగ్రెస్)గారిని సన్మానం చేసేనిమిత్తం పట్టణంలోని వర్తకులు విందుచేశారు.

ఈ సందర్భంలో జరిగినసభకు శ్రీ చిత్తూరి రామకృష్ణయ్యగారు అధ్యక్షతవహించారు.

శ్రీ చింతా సూర్యారావుగారు సదస్యులకు స్వాగతం చెప్పారు.

శాసనసభ్యులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు మాట్లాడుతూ డాక్టర్ టి. వి. యస్. చలపతిరావుగారే మరికొంతకాలం చెయిర్మన్‌గా వుండడం సంభవిస్తే మునిసిపాలిటీ రద్దుచెయ్యబడివుండేదేనని చెప్పారు.

కాంగ్రెస్ కౌన్సిలర్ శ్రీ గణపతిరావు పాతురుగారు చెయిర్మన్‌గా ఎన్నుకోబడినందున మునిసిపాలిటీ రద్దు ఉత్తరువులు జారీచెయ్యవలసిన అవసరం లేకపోయిందన్నారు.

మరికొందరు ప్రసంగించిన తర్వాత శ్రీ గణపతిరావుగారు [illegible] సమాధానమిచ్చారు

సూళ్ళూరుపేట మేజిస్ట్రేట్ బెంచి సభ్యులు

[illegible] వెంకట కృష్ణయ్యగార్లు.

గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా

త్వరలో జరగగలదని మంత్రి శ్రీ లచ్చన్నగారి ప్రకటన

శ్రీకాకుళం, ఆగస్టు 8—"ఆగస్టు 19 వ తేదీని విశాఖపట్నమందలి మాచ్‌ఖండ్ ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్‌కు ఇండియా ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ ప్రారంభోత్సవం చేస్తారు.

ఈ స్టేషన్‌లో 300 కిలోవాట్ల శక్తి ఉద్భవిస్తుంది. దీనిలో నూటికి 70 వంతులు ఆంధ్రులు వాడుకోవచ్చు. విద్యుచ్ఛక్తి ద్విగుణీకృతమై గ్రామాలకెంతో ఉపకరించగలదు.

మునుపు 200 గ్రామాలకు విద్యుచ్ఛక్తి వుండగా నేడు 450 గ్రామాలలో విద్యుచ్ఛక్తి వినియోగింపబడుతూంది. అతి త్వరలోనే 700 గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా చేయబడుతుంది. ఇందు నిమిత్తం 6½ కోట్ల రూపాయలు మార్చి లోపున ఖర్చు చెయ్యబడగలదు. అంటూ ఆంధ్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు జాతీయ విస్తరణ ప్రణాళిక క్రింద మునిసిపాలిటీ ఆధ్వరాన కట్టబడిన మాతా శిశు సంరక్షణ శాలకు నేడు ప్రారంభోత్సవం చేస్తూ చెప్పారు.

మంత్రి లచ్చన్నగారిని చెయిర్మన్, కమిషనర్, మునిసిపల్ కౌన్సిలర్లు బ్యాండు మేళంతో ఊరేగించారు. పెద్ద బహిరంగసభ ఏర్పాటుచేయబడినది. వేలాది జనం సభకు వచ్చారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ పసగాడ సూర్యనారాయణగారు ఈ సభకు అధ్యక్షత వహించారు.

మునిసిపల్ చెయిర్మన్ శ్రీ యిప్పిలి లక్ష్మీనారాయణగారు మాతాశిశు సంరక్షణశాల నివేదిక చదివి, స్వాగతపత్రాన్ని సమర్పిస్తూ పట్టణంలో అదనంగా 150 విద్యుద్దీపాలు వేయించాలని, కాలేజీకి స్వంత భవనం నిర్మించాలని, నీటి సరఫరా స్కీముకు కలెక్టరు ఆఫీసు భవనానికి ప్రభుత్వమిచ్చిన సదవంతో కార్యక్రమం వెంటనే ప్రారంభమయ్యేటట్టు చూడాలని తెలియజేశారు.

మంత్రి తన ప్రసంగంలో ఈ ప్రసూతి కేంద్రంవల్ల తగు ప్రయోజనం పొందవలసిందిగా గ్రామాలలో ప్రచారంచేసి ప్రసూతి చికిత్స సరైన విధానాలలో నడిపించవలసిందిగా చెప్పారు. మాచ్‌ఖండ్ సబ్‌స్టేషన్ రాగానే 150 ఎలక్ట్రిక్ అదనపు లైట్లు మ్యునిసిపాలిటీకి లభించగలవని, మిగతా సమస్యలలో సాటోటి మంత్రులను కలిసి తగిన కృషి చేస్తానని వాగ్దానం చేశారు.

అధ్యక్షులు శ్రీ పసగాడ సూర్యనారాయణగారు మాట్లాడుతూ శ్రీ లచ్చన్నగారు ప్రజల మనిషి అని, ప్రజోపయోగమైన కార్యసాధనకు ముందడుగు వేయగల దిట్ట అని, వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి లచ్చన్నగారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించగలరని ఆశిస్తున్నానని చెప్పారు.

తర్వాత మంత్రి రామకృష్ణాపురం-నిమ్మపేట చూచారు కొత్తగా కట్టబడిన నిమ్మపేట చూచి హర్షం ప్రకటించారు.

మంత్రి గౌరవార్థం స్థానిక శాసన సభ్యులు శ్రీ వి సూర్యనారాయణ విందుచేశారు.

పాలకొల్లులో చక్కెర ఫ్యాక్టరీ

స్థాపనకు ప్రభుత్వం లైసెన్సు మంజూరు

పాలకొల్లు, ఆగస్టు 15—పాలకొల్లులో సహకార పద్ధతిని చక్కెర మిల్లు స్థాపించడానికి ప్రభుత్వం లైసెన్సు యిచ్చింది.

ఈ మిల్లు వాటా పెట్టుబడి పది లక్షల రూపాయలు. ప్రభుత్వం 40 లక్షల రూపాయలు గ్రాంటుగాను, మరి 40 లక్షల రూపాయలు అప్పుగాను యిస్తుంది.

మిల్లు రిజిస్ట్రేషన్‌కు ముందుగా మూడు లక్షల రూపాయలు వసూలు కావలసివుంది. శ్రీయుతులు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి (శాసన సభ్యులు, మిల్లు కమిటీ అధ్యక్షుడు); దోళ్ళ వెంకటసుబ్బారావు, బొండాడ వెంకటరాజుగుప్త, (పాలకొల్లు వాణిజ్యమండలి అధ్యక్షుడు)గార్లు, సభ్యులు రైతులవద్దనుంచి వాటాధనం వసూలుచెయ్యడానికి శ్రద్ధగా కృషిచేస్తున్నారు.

శ్రీయుతులు నూలి లక్ష్మీనారాయణ నూలి వెంకటసుబ్రహ్మణ్యం, అద్దేపల్లి సత్యనారాయణమూర్తిగార్లు ఒక్కొక్కరు పదివేల రూపాయలకు వాటాలుకొన్నారు. మొత్తం యిప్పటికి 35 వేల రూపాయలు వసూలు అయినవి.

శ్రీ పెరిమెట్ల సీతారామరాజుగారు (లంకలకోడేరు) పదివేల రూపాయలకు, శ్రీ పి. వి. నరసింహరాజుగారు (భీమవరం) గారు అయిదు వేల రూపాయలకు వాటాలు కొనడానికి వాగ్దానం చేశారు.

దాదాపు లక్ష రూపాయలకు పరిపడే వాటాలు తీసుకొనడానికి వాగ్దానాలు జరిగినవి.

విక్రీతమైన వాటాధనం వసూలు చెయ్యడానికి కమిటీ చురుకుగా పని చేస్తున్నది. ఈ నెలాఖరుకు ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించడానికి కృషిచేస్తున్నారు.

కర్నూలులో త్రాగిన నేరానికి 12 మందికి శిక్షలు

కర్నూలు, ఆగస్టు 13—గత వారంలో మద్యనిషేధ శాఖాధికారులు కర్నూలు పట్టణంలోని పలుప్రాంతాలపై దాడులు చేసిన సందర్భంగా 20 మంది అరెస్టు చేయబడ్డారు ఆ వ్యక్తులందరు సారా త్రాగిన స్థితిలో వుండగా అరెస్టు చేయబడినట్లు ప్రకటించబడింది. ప్రొహిబిషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. రామారావు 125 గ్యాలనుల సారావూటను, 9 గ్యాలనుల సారాను జప్తుచేశారు.

కర్నూలులోని సెషన్స్ సబ్-మేజిస్ట్రేట్ ముద్దాయిలలో 12 మందిని [illegible] చెప్పారు వారికి 20 రూపాయలు [illegible] 40 రూపాయల వరకు జరిమానాలు విధింపబడ్డాయి. ఒక ముద్దాయికి ఒక నెల కఠినశిక్ష విధింపబడింది.

కనుపూరు కాల్వ స్కీము

వెంటనే మంజూరుచెయ్యాలని ముఖ్యమంత్రివద్దకు రాయబారం

నెల్లూరు, ఆగస్టు 10—ఈ నెల 6 వ తేదీన కర్నూలులో నెల్లూరు తాలూకా కనుపూరు కాల్వ సంఘసభ్యులు శ్రీ వంగల్లు కోదండ రామిరెడ్డి, (యం. యల్. ఎ.)గారి నాయకత్వాన ముఖ్యమంత్రిని కలుసుకొని ఈ కాల్వ స్కీమును సత్వరం మంజూరుచేయవలసిన అగత్యాన్నిగూర్చి వివరించారు. ఈ సందర్భమున చీఫ్ ఇంజనీరుకు కూడా ఒక మెమొరాండం సమర్పించారు.

ఈ కాల్వపని ప్రారంభించేపక్షంలో, దీనివల్ల సాగుక్రిందికి రాగల భూముల రైతులు ప్రభుత్వం ఎకరానికి విధించే బెటర్‌మెంటు టాక్సు రు 50 లు గాక అదనంగా మరి 50 రూపాయలు కూడా యిచ్చుటకు సంసిద్ధంగా ఉన్నారని, ఈ మొత్తాన్ని వాయిదాల ప్రకారం 20 సంవత్సరాలలో చెల్లించగలమని మెమొరాండంలో పేర్కొనబడింది. ఖోస్లా, కున్వార్ సేన్ కమిటీల సూచనల మేరకు ఈ కాల్వను నందికొండ స్కీములో భాగంగా పరిగణించకుండా ప్రత్యేకంగా మంజూరుచేసి పరిష్కరించుట లాభదాయకమని కూడా వివరించబడినది.

ముఖ్యమంత్రి, చీఫ్ ఇంజనీర్ రాయబారం వారి విన్నపం సావధానంగా ఆలకించి సాధ్యమైనంత త్వరలో కాల్వపనిప్రారంభించుటకు ప్రయత్నించెదమని చెప్పారు.

రాయబారం వెళ్ళినవారిలో శ్రీయుతులు పి. రంగప్పనాయుడు, పి. వెంకటకృష్ణారెడ్డి చెరుకూరు రామిరెడ్డిగారలు కలరు.

ఆంధ్రరాష్ట్ర జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఆగస్టు 18 వ తారీఖున విశాఖపట్నంలో టర్నర్సు సత్రంలో సాయంకాలం 6 గంటలకు జరుగుతుంది. సమావేశంలో కార్మిక శాఖామాత్యులు శ్రీ గౌతు లచ్చన్నగారు పాల్గొంటారు.

శ్రీ పి. వి. జి. రాజుగారి పోకడలు

ప్రజా-సోషలిస్టుపార్టీ కృష్ణాజిల్లా కౌన్సిల్ సభ్యుల విరసన

విజయవాడ, ఆగస్టు 13—అఖిలభారత ప్రజా-సోషలిస్టు పార్టీ జాతీయ కార్యవర్గం వారి శాసనాలను ఉల్లంఘించిన డాక్టర్ లోహియా, శ్రీ పి. వి. జి. రాజు ప్రభృతుల ధర్మంను తీవ్రంగా విరసిస్తూ ప్రజా-సోషలిస్టు పార్టీ, కృష్ణాజిల్లా కౌన్సిల్‌కు చెందిన 20 మంది సభ్యులు ఒక ప్రకటన చేశారు.

పార్టీని విధ్వంసపరచే ఉద్దేశంతో పార్టీలోనే వుండి కొత్త పార్టీని సృష్టించే నిమిత్తం ప్రచారం చేయడం ఒక రాజకీయ పార్టీకి ద్రోహం చేయడం కాగలదని వారు తమ ప్రకటనలో తెలిపారు.

పార్టీ సమైక్యతను కాపాడానికి, క్రమశిక్షణను పెంపొందించడానికి జాతీయ కార్యవర్గం తీసుకున్న చర్యలను వారు గట్టిగా సమర్థిస్తున్నామని వారు పేర్కొన్నారు.

ఇండియాలో ప్రజాస్వామ్య సోషలిస్టు ఉద్యమాభివృద్ధి దృష్ట్యా ఆచార్య నరేంద్రదేవ్ నాయకత్వాన్ని బలపరచవలసిందిగా పార్టీ సభ్యులకు, సానుభూతి పరులకు వారు విజ్ఞప్తి చేశారు.

కర్నూలులో త్వరలో వేరుసెనగ ఉత్పత్తిదారుల సమావేశం

కర్నూలు, ఆగస్టు 14—కర్నూలు జిల్లా బోర్డు శాసన సభ్యుల, వేరుసెనగ ఉత్పత్తిదారుల సంయుక్త సమావేశం సెప్టెంబర్ రెండవ వారంలో జరగగలదని కర్నూలు జిల్లాకాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్యగారు ప్రకటిస్తున్నారు.

ఆ సమావేశంలో ధరలు బాగా పడిపోయిన దృష్ట్యా వేరుసెనగ ఉత్పత్తిదారుల సమస్యల గురించి చర్చలు జరగగలవని ఆయన తెలిపారు.



క్రీడాలోకం

ప్రపంచ యువజన క్రీడోత్సవం

సోవియెట్ యూనియన్‌కు అగ్రస్థానం

వార్సా, ఆగస్టు 14—నిన్న ఇక్కడ సమాప్తమైన ప్రపంచ యువజన క్రీడోత్సవంలో సోవియెట్ యూనియన్‌కు ఇతర దేశాలన్నిటికంటె ఎక్కువ పతకాలు లభించినవి రష్యను వ్యాయామ ప్రవీణులు మొత్తం 162 పతకాలు గెలుచుకొన్నారు. వీటిలో 67 బంగారపువి, 57 వెండివి, 44 కంచువి.

ద్వితీయస్థానం పొందిన పోలెండ్ 91 పతకాలు (27+31+33), తృతీయ స్థానం పొందిన చెకొస్లోవేకియా 68 పతకాలు (15+34+19) సంపాదించినవి.

తక్కిన దేశాలు సంపాదించిన పతకాల వివర మిది:

హంగరీ—56, తూర్పు జర్మనీ—39, రుమేనియా—38, బల్గేరియా—18, ఈజిప్ట్—11, జపాన్—ఎనిమిది, ఆస్ట్రియా—ఏడు, ఇరాన్—ఆరు, చైనా—ఆరు, ఆస్ట్రేలియా—ఐదు, బ్రిటన్—నాలుగు, ఫిన్లెండు మూడు, మెక్సికో-రెండు, ఇండియా-ఒకటి ఫ్రాన్సు—ఒకటి.

ఇండియా హాకీ ఛాంపియన్‌షిప్ గెలుచు కొన్న విషయం పాఠకులకు విదితమే ఆంధ్ర వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ శ్రీ కామినేని ఈశ్వరరావు (శ్రీకొల్లి రంగదాసు వ్యాయామశాల, స్వేచ్ఛానగర్, కంకిపాడు, కృష్ణాజిల్లా) ఆంధ్ర మల్లవిద్యా ప్రవీణుడు శ్రీ ఎన్. కాంతారావు (నెల్లూరు) ఇండియా ప్రతినిధి వర్గంలో కలరు.

14 రోజులపాటు 20 రకాల వ్యాయామ క్రీడలలో జరిగిన పోటీలలో దాదాపు 4,000 మంది ప్రవీణులు పాల్గొన్నారు.

మాస్కో డైనమోల విజయం

బ్రిటిష్ ఫుట్‌బాల్ జట్టుపై

మాస్కో, ఆగస్టు 13—విన్న సాయంకాలం ఇక్కడ ఇంగ్లీష్ లీగ్ రన్నర్స్ అప్ వుల్వర్ హాంప్టన్ వాండరర్స్ ఫుట్‌బాల్ జట్టుకు మాస్కో డైనమోస్ ఫుట్‌బాల్ జట్టుకు జరిగిన పోటీని రష్యన్లు 3-2 గోలులతో గెలుచుకొన్నారు

విశ్రాంతి సమయానికి రష్యన్లు మూడు గోలులు కొట్టివున్నారు ఆట రెండవభాగంలో ఆ గ్లేయులు విజృంభించి వరుసన రెండు గోలులు కొట్టినారుకాని ఓటమిని నివారించుకో లేకపోయారు.

ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా చివరి టెస్ట్

లండన్, ఆగస్టు 13—ఇంగ్లండు, దక్షిణాఫ్రికాల ఐదవ, చివరి టెస్ట్ క్రికెట్ పోటీ నేడు ఓవల్‌లో ప్రారంభమైంది. వర్షంవల్ల పోటీ రెండున్నర గంటలుమాత్రమే సాగింది.

ఇంగ్లండు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించి మూడు వికెట్లకు 70 పరుగులు చేసింది

బ్రిటిష్ జట్టుకు మే, దక్షిణాఫ్రికా జట్టుకు చీదమ్ నాయకత్వం వహిస్తున్నారు.

లోగడ జరిగిన నాలుగు టెస్ట్ పోటీలలో ఇంగ్లండు, దక్షిణాఫ్రికాలు చెరి రెండింటిని గెలుచుకొన్న విషయం పాఠకులకు విదితమే.

తపాలా బిళ్ళల సేకరణ కేంద్రాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 13—తపాలా బిళ్ళల సేకరణకు సహాయపడగల మరి మూడు కేంద్రాలను రాజస్థాన్, హైదరాబాదు ఆంధ్ర రాష్ట్రాలలో ప్రారంభించినట్లు ఇండియా ప్రభుత్వం వార్తా సౌకర్యాల శాఖవారు నేడు ప్రకటించారు. జయపూరు, హైదరాబాదు, కర్నూలు పోస్టాఫీసులలో యివి వుండవి వీటితో దేశం మొత్తం మీద యిలాంటి కేంద్రాలు మొత్తం 13 వున్నవి.

"స్వతంత్ర భారతవర్ష పురోగతిలో ఒక ముఖ్య ఘట్టం, ప్రత్యేకాంధ్రరాష్ట్ర నిర్మాణం"

కర్నూలు సభలో రాష్ట్రపతి ఉద్ఘాటన

వివిధ రంగాలలో దేశపురోభివృద్ధి సమీక్ష

స్వల్పవిషయాలకు ఉద్రేకాలు తగవని ప్రెసిడెంట్ ప్రసాద్ ఉద్బోధ

(మన కార్యాలయంనుంచి) కర్నూలు, ఆగస్టు 14—ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ నేడిచ్చట బహిరంగసభలో ఉపన్యసిస్తూ ఇండియాకు స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలోను దేశ ప్రజలకు కలిగిన లాభాలలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కూడా ప్రధానంగా పేర్కొనదగినదని అన్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర నిర్మాణం జరిగి ఆంధ్రజాతి అభీష్టం నెరవేరినందుకు తన కెంతో సంతోషంగా వున్నదని కూడా ప్రకటించారు.

నేటి సాయంకాలం జరిగిన బహిరంగ సన్మాన సభలో ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రసంగిస్తూ స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత దేశంలో జరిగిన ప్రధాన సంఘటనలను పర్యాలోకన చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంతోపాటు, దేశ విభజన కూడా జరిగిందని, అయినప్పటికీ, మనది పెద్ద దేశమనే విశ్వాసం ప్రజలకు కలిగే విధంగా దేశంలోని పరిసితులను చక్కబరుచుకొని, సమన్వయ పరుచుకొనడం జరిగిందని అన్నారు

బ్రిటిష్‌వారు దేశాన్ని వదిలిపెట్టి పోతూ, పేచీలతో కూడిన వారసత్వాన్ని వదిలిపెట్టి పోయారని, కారణాలు ఏవైనప్పటికీ సంస్థానాలు కూడా స్వతంత్ర ప్రతిపత్తిని పొందినట్లు ప్రకటించారని, అవి హిందూస్థాన్‌లో కాని, పాకిస్థాన్‌లో కాని చేరవచ్చునని లేదా స్వతంత్ర రాజ్యాలమని కూడా ప్రకటించుకొన వచ్చుననే అవకాశమిచ్చి పోయారనిచెప్పారు, దేశం మొత్తంమీద అనేకంగా, విడివిడిగా వున్న సంస్థానాలు స్వతంత్రంగా వుండిపోయినా లేక మరొక దేశంలో చేరినా పరిసితి ఎలావుండేదీ సులభంగానే వూహించుకొన వచ్చునని, దేశం చిన్న చిన్న ఖండాలుగా చీలిపోయేదని అంటూ దేశాన్నంతటినీ సమైక్యంచేసి ఈ ప్రమాదాన్ని తప్పించడమెలాగన్నది అప్పటి ప్రధాన సమస్య అయినదని తెలియజేశారు. సర్దార్ పటేల్ రాజకీయ చతురత, సంస్థానాధిపతుల దేశభక్తి, ఒకదానికొకటి చేరి, చివరకు సమైక్య భారత రిపబ్లిక్ అవతరించినదని అన్నారు ఏవో కొన్ని మినహా మిగిలిన అన్ని సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో చేరడమే కాక, ఇండియాలో విలీనమై ఏకత్వాన్ని పొందినవని, సంస్థానాలు, బ్రిటిష్ రాష్ట్రాలు అనే తేడా కనిపించకుండా పోయిందని తెలియజేశారు. రాజ్యాంగరీత్యా కొన్ని తేడాలు వున్నప్పటికీ ఆచరణలో ఎలాంటి తేడా లేకుండా పోయిందని చెప్పారు సంస్థానాలు, రాష్ట్రాలు మధ్య సరిహద్దులు అంటూ లేకుండా పోవడమే కాక, పరిపాలనా పద్ధతిలో కూడా పూర్తి మార్పు వచ్చినదని. ఇక యిప్పుడు వెనకబడివున్న రాష్ట్రాలలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా పురోభివృద్ధిని సాధించడానికి కృషి జరుగుతున్నదని అంటూ గత ఎనిమిది సంవత్సరాలలోను యింతకుమించి సాధించలేకపోయినా, స్వాతంత్ర్యం సిద్ధించిన ఒకటి రెండు సంవత్సరాలలోనే ఈ విజయాన్ని సాధించినందుకు నిజంగా గర్వపడవలసి వుంటుందని చెప్పారు

శరణార్థుల సముద్ధరణ

దేశవిభజన తెచ్చిపెట్టిన బ్రహ్మాండమైన, బాధాకరమైన సమస్యలలో శరణార్థులసమస్య ఒకటని, శరణార్థుల సముద్ధరణ సమస్య నేటికి కూడా సంతృప్తికరంగా పరిష్కారం కాలేదని ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రకటించారు ఇండియా పాకిస్థానల మధ్య కోటి మందికి పైగానే, శరణార్థులు ఒక వైపునుంచి మరొక వైపుకు వలస వెళ్ళారని, ఇది ఇండియా, పశ్చిమ పాకిస్థానల మధ్య జరిగిన మార్పిడి మాత్రమేనని, మరి 30 40 లక్షల మంది తూర్పు పాకిస్థాన్ నుంచి వలస వచ్చారని తెలియజేశారు ఇంతమందికి పునరావాససౌకర్యాలు కలిగించడమనే సమస్య ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నదని, యిందు కింద రెండు వందలకోట్ల రూపాయలకు పైగా ఖర్చులు చేశారని, పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులకు సంబంధించినంతవరకు పునరావాస సౌకర్యాలు కలిగించడం దాదాపు పూర్తి కావచ్చినదని, ఆ శరణార్థులు మామూలు జీవితానికి అలవాటుపడినారని అన్నారు. ఇక తూర్పు పాకిస్థాన్‌నుంచి శరణార్థుల వలస యింకా జరుగుతున్నదని, దేశంతూర్పు ప్రాంతాలలో పరిసితి కోరుకుంటున్నంత సంతృప్తికరంగా లేదని ప్రకటించారు. "అక్కడనుంచి యింకా ఎంతమంది రాగలరో ఎవ్వరూ చెప్పలేరు గత కొన్ని నెలలుగా వలస వచ్చేవారి సంఖ్య పెరిగింది నెలకు ఇరవైమొదలు పాతిక వేలమందివరకు తూర్పు బెంగాలీనుంచి ఇండియాకు వస్తున్నారు శక్తికొలది వారికి కూడా పునరావాస సౌకర్యాలు కలిగించాలనే దృఢ విశ్వాసానికి ప్రభుత్వం వచ్చింది చివరకు శరణార్థుల సముద్ధరణ శాఖా మంత్రిత్వ ఆఫీసును ఢిల్లీలో కాక కలకత్తాలో ఏర్పాటు చేసుకున్నాడు" అని కూడా తెలియజేశారు.

పంచవర్ష ప్రణాళిక

దేశాభివృద్ధికి ప్రభుత్వం ఉద్దేశించిన ప్రణాళికలను గురించి ప్రస్తావిస్తూ ప్రెసిడెంట్ యిలా అన్నారు:—

"తొలిపంచవర్ష ప్రణాళిక పూర్తి కావలసి వస్తున్నది. ఈ ప్రణాళికకు నిర్ణయించిన అనేక కోటాలు పూర్తి చేయబడినవి. కొన్నింటిలో ఆశించినదానికంటె హెచ్చుపని జరిగింది కూడా మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన రోజుల్లో ఆహారం కొరత తీవ్రంగా వుండేది. విదేశాలనుంచి విపరీతంగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనేవారం. ఇప్పుడు మన కా స్థితి తప్పింది దేశంలో తిండిగింజలు పుష్కలంగావున్నవి స్వాతంత్ర్యం సిద్ధించినరోజుల్లో వస్త్రాల సప్లయికి ఎలాంటి చిక్కులను అనుభవించారో మీకు తెలుసు. ఇప్పుడు అలాంటి చిక్కులు లేవు ఇలాగే నిత్యజీవితావసర వస్తువుల సప్లయిలో అనేక చిక్కులు వుండేవి అవి చాలవరకు యిప్పుడు లేకుండా పోయినవి. దేశంలోనే అనేక రకాలుగా అధికోత్పత్తి జరిగినందున ఈ చిక్కులన్నీ తొలగిపోవడమనేది నిజంగా గర్వకారణం."

"ఇప్పుడు ద్వితీయ పంచవర్ష ప్రణాళికను గురించి ఆలోచిస్తున్నాము తొలి పంచవర్ష ప్రణాళికకంటె ఇది అనేకరెట్లు పెద్దదిగా వుండగలదని ఆశించబడుతున్నది. ఇలాంటి ప్రణాళిక, అది ఎలాంటిదైనప్పటికీ, ప్రజల సహాయ సహకారాలు లేనప్పుడు అది అమలు జరగదు ఫలితాలు కూడా అనుభవంలోకిరావు కనక, ఈ ప్రణాళికలు తమవిగానే ప్రజలు భావించుకొనే దృక్పథాన్ని అలవరచుకొనాలి. మన ప్రభుత్వం ఏది చేసినా, ప్రజాభ్యుదయంకోసమే చేస్తున్నదని భావించాలి."

"కొన్ని సందర్భాలలో ఏవో ఒక ప్రాంతం కోర్కెలు తీరకపోవచ్చు ఇలాంటిది జరిగినప్పుడు, ప్రణాళికలు తయారుచేయడానికి బాధ్యత వహిస్తున్నవారు దేశం అంతటిని దృష్టిలోవుంచుకొని పథకం వేస్తున్నారనే తలంచాలని విజ్ఞప్తిచేస్తున్నాను."

"ఉద్రేకం తగదు"

"గత ఎనిమిది సంవత్సరాలలోను సాధించిన విజయాలలో నూతనాంధ్ర నిర్మాణం కూడా ఒకటిగా చెప్పుకొనవలసి వుంది దాని అవతరణను గురించి నేను విస్మరించలేను ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం జరిగి, మీ కందరికే సంతోషం కలిగినందుకు నే నెంతో ఆనందిస్తున్నాను" (హర్షధ్వానాలు).

"ఇంతవరకు నేను చెప్పిన విషయాలు సంతృప్తికి కారణమౌతున్నవి. భవిష్యత్తులో మనం జాగ్రత్తగా వుండడానికి అనువుగా మరి కొన్ని విషయాలను కూడా హెచ్చరికగా నే నిప్పుడు చెప్పదలుస్తున్నాను ఇంకా మనకు వున్న చిక్కులను, వాటిని పరిష్కరించుకో వలసిన ఆవశ్యకతను విస్మరించవలదని కోరుతున్నాను."

"ఎన్నో త్యాగాలుచేసి, ఎంతగానో కష్టాలు అనుభవించిన తరువాత స్వాతంత్ర్యాన్ని పొందాము. ముందుగా ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడుకొని, సుస్థిరం చేసుకొనాలి. ప్రతి ఒక్కరూ అందుకోసం ఆయత్తపడాలి అంటే ప్రతిరోజూ యిందుకోసం మీరు పోరాడాలని కాదు; దేశ స్వాతంత్ర్యాన్ని బలపరచగల చర్యలను మాత్రమే ప్రతిఒక్కరూ తలపెట్టాలని దాని అర్థం గతంలో మనం చిక్కులు తెచ్చిపెట్టిన విషయాలు అన్నింటిని దూరంగా వుంచాలి కుల, మత పవిభేదాలవల్ల గతంలో మన మెన్ని బాధలను అనుభవించామో అందరికీ తెలుసు. మత స్వాతంత్ర్యం, వాక్స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరికీ మన రాజ్యాంగం గ్యారెంటీ చేస్తున్నది కనక తనను విస్మరించడం జరుగుతుందని ఏ కులం కాని ఏ మతం కాని భావించవలసిన, భయం చెందవలసిన అవసరం లేదు. ప్రజలందరి హక్కులను సమానంగాను, సముచితంగాను కాపాడ్డానికి మేము కృషి చేస్తున్నాము."

"ఇలా అందరికీ సంక్రమిస్తున్న హక్కులను సంరక్షించుకొనడానికి, ప్రతి ఒక్కరూ తమ విధ్యుక్త ధర్మాన్ని సముచితంగా నిర్వహించడ మొక్కటే రాజమార్గం కాగలదు. ఇలా ఎవరికి వారు సముచితంగా వ్యవహరించినప్పుడు, అందరి హక్కుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం స్వీకరించగలదు బాధ్యతలను విస్మరించి, హక్కులకు మాత్రమే పట్టుబట్టినప్పుడు చిక్కులనేవి రాగలవు. కనక ప్రతి ఒక్కరూ ముందు దేశ స్వాతంత్ర్యాన్ని గురించి, ఆ తరువాత హక్కులను గురించి ఆలోచించాలని కోరుతున్నాను"

"స్వల్పమైన కారణాలకు, కొన్ని సందర్భాలలో అనవసరంగా ఉద్రేకపడడమనే బలహీనత మనలో వుంది. ఆంధ్ర ప్రజలకు కూడా యిది హెచ్చుగా కలదని అంటే అన్యథా తలంచరనే భావిస్తాను. స్వల్పమైన సంఘటన కారణంగా, హఠాత్తుగా అక్కడా యిక్కడా ఏమో జరిగినట్లు నేను వింటూ వుండడం జరుగుతుంది. మిమ్ములను గురించి మాత్రమే ఇలా అంటున్నానని భావించకండి నా స్వరాష్ట్రమైన బీహారులో (పాట్నాలో పోలీసు కాల్పులు) వార్తలు ఈ ఉదయమే వచ్చినవి అక్కడ అలా జరగడానికి కారణ మేమో చెప్పడానికి నాకు పూర్తి వివరాలు తెలియవు కాని వాటివల్ల బాధితులైన వారికి నా సానుభూతిని ప్రకటించి, అక్కడి వారు శాంతంగా వ్యవహరించగలరనే నమ్మకాన్ని ప్రకటిస్తున్నాను భవిష్యత్తులో అలాంటి సంఘటనలు యిక్కడకూడా సంభవించవచ్చును కనక ఈ హెచ్చరిక చేస్తున్నాను"

"నిరాహారదీక్షవల్ల ఒక పెద్దమనిషి మరణించినప్పటికీ కూడా మీలో ఉద్రేకం పెరిగి, ఇండ్లు తగలపెట్టడం, ఇతరుల ఆస్తిని ధ్వంసం చేయడ-ద్వారా నిరసన తెలియజేయడమనేది కూడా తగదు. మతవిభేదాలు కారణంగా తరచు యిలాంటి సంఘటనలు జరుగుతూ వుంటవి కనక మనమంతా భారతీయులమని, అందరూ కలిసి జీవన్మరణ సమస్యలను ఎదుర్కొనాలనే దృఢసంకల్పానికిమనవచ్చినప్పుడు, మనలో విభేదాలు కలిగించడం ఎవ్వరికీ సాధ్యపడదు. దేశప్రేమ అనేది మనం ఈ విధంగా యింకా అభివృద్ధి చేసుకొనవలసివుంది "

ఉత్తరాది-దక్షిణాది

తాను ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని దక్షిణాదిని, రిపబ్లిక్ దినోత్సవాన్ని ఉత్తరాదిని జరపుకొనాలన్న నిశ్చయానికి వచ్చినట్లు తెలియజేస్తూ దక్షిణాదివారిలో విశ్వాసాన్ని నెలకొల్పడానికిగాను ఆరు వారాలు దక్షిణభారతంలోవుండాలన్న నిర్ణయానికి కూడా వచ్చినట్లు ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ చెప్పారు

అంతేకాదు, దక్షిణాదిని రాష్ట్రపతిభవనాన్ని ఏర్పాటు చేయాలను కొని హైదరాబాదు రెసిడెన్సీ భవనాన్ని తీసుకొనడం జరిగిందని, ఆ భవనానికి నామకరణం చేసే విషయంలో పెక్కుమంది మిత్రులను సంప్రదించగా "రాష్ట్రపతి నిలయం" అనే పేరు పెట్టడం మంచిదని సూచించారని. ఈ మాట దక్షిణాదివి అందరికీ అర్థం కాగలదని కూడా చెప్పారని వివరిస్తూ యిలా అన్నారు:

"ఇక దక్షిణాదిని విస్మరించడం చేయగలరన్న భయం మీకు వుండ నవసరంలేదు ప్రెసిడెంట్‌గా ఎవ్వరువున్నప్పటికీ, సాలుకు ఆరు వారాల నుంచి రెండు నెలలవరకు దక్షిణాదిని వుండక తప్పదు అప్పుడు మీకు గల పలుకుబడిని ఆయనపై పూర్తిగా వినియోగించుకొనవచ్చు ఘనమైన మీ పలుకుబడిని ఏ ప్రెసిడెంటు కూడా నిరాకరించలేడనే నమ్మకంనాకు వుంది" (హర్షధ్వానాలు)

ఆ తరువాత ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, ప్రెసిడెంట్ ప్రసాద్ ఆంధ్ర రాజధానికి వచ్చి, స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొంటున్నందుకు అభివందనాలు తెలియజేశారు. రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ చిరకాలం దేశాభ్యున్నతికి కృషి చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. దాదాపు 30 వేల మంది పాల్గొన్న ఈ సభలో ప్రెసిడెంట్ ప్రసంగాన్ని ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు తెలుగులోకి తర్జుమా చేశారు. ప్రెసిడెంట్ ప్రసాద్, రాజభవన్‌నుంచి గవర్నరు శ్రీత్రివేదితో కలిసి సభామండపానికి వచ్చారు.

కర్నూలు పౌరులకు హితవు

పట్టణాన్ని అభివృద్ధి చేసుకొనాలని

కర్నూలు పురపాలక సంఘంవారు నేటి సాయంకాలం సమర్పించిన సన్మాన పత్రానికి ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ సమాధానం చెబుతూ, ఈ మధ్యనే కొత్తగా ఏర్పడిన నప్పటికి, మహోన్నతమైన ఆంధ్రరాష్ట్రానికి తగినట్లుగా కర్నూలు త్వరలోనే ఆధునికపట్టణంగా అభివృద్ధి చెందగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

ప్రెసిడెంట్ ప్రసంగానికి ఏర్పాటు చేయబడిన బహిరంగసభలోనే చెయిర్మన్ శ్రీ ఎస్. నరసింహారెడ్డిగారు పౌరసన్మాన పత్రాన్ని చదివారు ప్రెసిడెంట్ ప్రసాద్ దేశానికి చేసిన సేవకు అభివందనాలు తెలియజేస్తూ, కర్నూలు పట్టణం చారిత్రక ప్రాధాన్యతనుకూడా ఈ పౌరసన్మాన పత్రంలో పేర్కొన్నారు కర్నూలు పురపాలక సంఘం 1866 లో ఏర్పడినదని, అప్పటికి వున్న జనాభా 23,316 కాగా యిప్పుడు దాదాపు 90 000 కలదని, ఆదాయంకూడా 15 468 రూపాయలనుంచి 10,50,000 రూపాయల వరకు పెరిగిందని వివరించారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో పట్టణంలో ఉద్దేశిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలనుకూడా పేర్కొన్నారు

ప్రెసిడెంట్ ప్రసాద్ సన్మాన పత్రానికి సమాధానం చెబుతూ పురపాలక సంఘంవారికి అభివందనాలు చెప్పారు. ఇదివరలో ఆంధ్ర దేశంలోని అనేక ప్రాంతాలను తాను చూచి వుండడం జరిగిందని, ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత, అధికారరీత్యా చేస్తున్న పర్యటన యిదేనని అంటూ యిలా చెప్పారు:

"ఆంధ్రరాష్ట్రాన్ని సందర్శించాలని. చిరకాల మిత్రులను కలుసుకొనాలని, నూతన రాష్ట్రం సమస్యలను తెలుసుకొనాలని ఎంతో కుతూహలంగావున్నాను. స్వాతంత్ర్య దినోత్సవాన్ని దక్షిణాదిని జరుపుకొనాలను కున్నప్పుడు, ఈ ఏడాదికి ఆంధ్రలో జరుపుకొనాలనే నిశ్చయానికి వచ్చాను ఈ రోజున మీ అందరితోను కలిసి యిక్కడ వున్నందుకు ఎంతో సంతోషం కలుగుతున్నది;"

"ఇతర ప్రాంతాలతో పోల్చి చూచినప్పుడు కర్నూలు చాలా చిన్నది నూతన రాష్ట్రంలో రాజధాని అగువరకు. ఈ పట్టణం ప్రసక్తి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చేదే కాదని మీరు చెప్పివున్నారు కూడా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కర్నూలు పౌరులు చక్కగా వినియోగించుకొని, అభివృద్ధిచెందాలి: దీనివల్ల పురపాలక సంఘం బాధ్యతలు పెరిగినవనడంలో సందేహంలేదు ఈ బాధ్యతల నిర్వహణలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలనుంచి సహాయం పొందడానికి సంకోచించవలసిన అవసరంలేదు కూడా అయితే, ఇందుకు పూనిక మీద పురపాలక సంఘంనుంచే రావాలి: భవిష్యదభివృద్ధికి మీరు చూపుతున్న శ్రద్ధనుబట్టి చూస్తే, మీరు తప్పక విజయాన్ని పొందగలరనే నమ్మకం కలుగుతున్నది ఆదిలో పూర్వం మీ పట్టణం జనాభా 25 వేలు వుండే ఆదాయం 16 వేలుగా వుండి ఇప్పుడు జనాభా 90 వేలు కాగా,ఆదాయం 10½ లక్షలు,ఖర్చు9¾లక్షలుగావుండిస్థానికసంస్థలు అనుభవిస్తున్న దిక్కుల దృష్ట్యా చూస్తే ఆయ వ్యయాల మధ్య స్వల్పమైన తేడా వుండడం హర్షణీయమే అయితే మీరు భారీయెత్తున సౌకర్యాలు కలిగించవలసి వున్నందున ఆర్థికమైన చిక్కులు సహజంగానే వుండగలవు వీటన్నిటిని చక్కగా ఆలోచించుకొని, తగిన పథకాలను తయారుచేసుకున్నందుకు, మీ రాష్ట్ర ప్రభుత్వంకూడా అవసరమైన సహాయాన్ని ఇస్తున్నందుకు నాకెంతో సంతోషంగా వుంది"

దక్కన్ పీఠభూమిలో సుందరమైన వాతావరణంలో అనువైన శీతోష్ణస్థితితో పుష్కలమైన నీటి సౌకర్యాలతోవున్న కర్నూలు పట్టణానికి మంచి భవిష్యత్తుకలదనే ఆశాభావాన్ని కూడా ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రకటించారు. ఈ సౌకర్యాలనన్నింటిని సద్వినియోగం చేసుకొని, పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు,

కర్నూలు పురపాలక సంఘంవారు, తమ సన్మాన పత్రాన్ని రజతపేటికలో వుంచి ప్రెసిడెంట్ ప్రసాద్‌కు సమర్పించారు,

దేశభక్తి పూరితమైన ఆంగ్లేయుల దృక్పథం భారతీయులకు అనుసరణీయమని ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ నేడిచ్చట బహిరంగ సభలో ప్రకటించారు. ఆయన ఈ సందర్భంలో యిలా అన్నారు:—

"బ్రిటిష్‌వారి నుంచి మనం నేర్చుకొనదగినది కొంత వుంది. వారు ఇండియాకు వచ్చినప్పుడు వ్యాపారులుగా వచ్చారు. చివరకు దేశపాలకులుగా యిక్కడ వున్నారు. వారిలో చాలా మంది ధనికులైనారు. వారు యిక్కడ వున్నంతకాలం స్వతంత్రంగా పరిపాలకుడు కాదలచిన కారణాన ఏ ఒక్కరినైనా ఈ దేశంనుంచి పంపించి వేసినట్లు నే నింతవరకు వినలేదు. బ్రిటిష్ పౌరుడు ఏమి చేసినా ఇంగ్లండు కోసమే చేసేవాడు చివరకు తూర్పు ఇండియా కంపెనీని, అది సంపాదించిన సామ్రాజ్యాన్ని, తమ రాణికి స్వాధీనపరచారు."

"మనం కూడా అలాంటి దేశభక్తిని అభివృద్ధి చేసుకున్నప్పుడు, రాజధానిలో వుండే వారికి దేశాన్ని యింకా విభజించాలనే ధోరణిలో ఆలోచనలు కొనసాగించే అవసరం వుండదు ఏమి జరిగినప్పటికీ, దేశం ఒక్కటిగా వుంటుంది స్వతంత్రంగానూ వుంటుంది.''

బొంబాయి-పూనా ప్యాసింజరుకు ప్రమాదం

బొంబాయి, ఆగస్టు 15—ఖర్జాత్-లోనవలా ఎలెక్ట్రిక్ సెక్షన్‌లో ఇక్కడికి 71 మైళ్ళ దూరంలో వున్న ఖోర్‌ఘాట్ వద్ద బొంబాయి-పూనా ప్యాసింజర్ ఇంజను పట్టాలు తొలిగింది

కొండప్రక్కనుంచి రైలుమార్గంమీద పడ్డ పెద్ద రాళ్ళవద్దంచేత ఇంజన్ పట్టాలు తొలగిందని, అయితే ఎవ్వరికీ గాయాలు తగులలేదని సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం చేసిన ప్రకటనలో వివరించబడింది ఇంజన్‌ను అనుకొని వున్న రైలుపెట్టెమీద కూడా కొంతవరకు మట్టిరాళ్లు పడినవని, మిగతా 8 పెట్టెలు బాగానే వున్నవని, వీటిని పూడదీసి పూనాకు తీసికొనివచ్చారని కూడా ఈ ప్రకటనలో వివరించబడింది రైలుమార్గం మీద సరాసరి రాకపోకలు ఇంకా సాగడం లేదు

ఆంధ్రనుంచి మిర్చి ఎగుమతి

కోటా హెచ్చుచెయ్యాలని మంత్రి శ్రీ కృష్ణమాచారిగారి వద్దకు రాయబారం

ఢిల్లీ ఆగస్టు 13—గత సంవత్సరంకంటె ఈ సంవత్సరం ఆంధ్రజిల్లాలలో మిర్చిపంట అధికంగా పండింది గనుక, క్రితం సంవత్సరం ధరలతో పోల్చినట్లయితే ఈయేడు ఆంధ్ర ప్రాంతంలో మిర్చి ధరలు నూటికి 40 వంతులు పడిపోవడమేగాక, వర్తకుల వద్దను, రైతుల వద్దను ఎండుమిరపకాయలు విస్తారంగా నిల్వవున్నందున విదేశాల కిచ్చే ఎగుమతి కోటాలను ఆంధ్రకు రెట్టింపుగా పెంచవలసిందని సూచిస్తూ గుంటూరునుంచి వచ్చిన రాయబారవర్గంవారు ఈరోజు యిచ్చట కేంద్ర ప్రభుత్వ వాణిజ్యమంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారిని, కార్యదర్శి శ్రీ కె బి లాల్‌ను కలుసుకొని ఒక మెమొరాండం సమర్పించారు.

ఆంధ్రరాష్ట్ర ఎగుమతి, దిగుమతిదారుల సంఘం ప్రతినిధులు శ్రీ బాచిన సుబ్బారావు శ్రీ మురికిపూడి వెంకట రంగనాధం, ఆంధ్ర శాసనసభ్యులు శ్రీ గోవాడ వరంధామయ్యగారలు పాల్గొన్న ఈ రాయబారవర్గానికి పార్లమెంటు సభ్యులు శ్రీ కొత్త రఘురామయ్యగారు నాయకత్వం వహించారు. ఈ వర్గంలో కామర్సు డిపారుమెంటుకు సంబంధించిన మరికొంతమంది ఉన్నతోద్యోగులు కూడా పాల్గొన్నారు.

మెమొరాండంలోని విషయాలు శ్రద్ధగా పరిశీలించిన పిమ్మట ఆంధ్రకు మిర్చి ఎగుమతి కోటాలు పెంచుటకు అధికారులు అంగీకరించినట్లు తెలుస్తున్నది. జులై, డిసెంబర్ కోటాలు విడుదలచేసే సందర్భంలోనే కోటాలను అధికం చేయడానికి కూడా సుముఖత్వం వెల్లడించారు. అయితే, అదనంగా యివ్వవలసిన కోటా పరిమితి ఎంత వుండవలెనో ఆంధ్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని అనుసరించి నిర్ణయం చేయవలసి వున్నదని రాయబార వర్గంవారికి సమాధానంగా చెప్పబడింది.

చిన్న వర్తకులు కూడా ఈ ఎగుమతి వ్యాపారంలో పాలొనుటకు వీలుగా టర్నోవరు మొత్తం రు 50,000 లకు తగ్గించాలని విజయవాడ అపరాల వర్తకసంఘం వారు తమకు పంపుకొన్న విజ్ఞప్తిని శ్రీ రఘురామయ్యగారు అధికారుల దృష్టికి తీసుకొనివచ్చారు, 1954, 1955 సంవత్సరాల అమ్మకాలను లెక్కలోకి తీసుకొనవలసిందని కూడా సూచించారు. ఈ రెండు సూచనలకునూ అంగీకరించినట్లు తెలుస్తున్నది.

ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సెక్రటరీ మై యస్. సుక్తాంకర్ మూడున్నర మాసాలు బ్రిటన్, యూరప్‌లలో పర్యటించి "ఆసియా" నౌకలో శనివారంనాడు బొంబాయికి తిరిగి వచ్చారు.

విపణివీధి

తాడేపల్లిగూడెం ధాన్యం ధరలు

తాడేపల్లిగూడెం, ఆగస్టు 14—

నాణిక ధరలు:—ధాన్యం (166 పౌన్లు) అక్కుళ్ళు 18—4—0; గరికసన్నం 17—5—0; ధాల్వా (నల్లారు)16—6—0; కృష్ణకాటుకలు (కొత్తవి) 19—8—0, సన్న కృష్ణకాటుకలు (కొత్తవి) 19—12—0, బంగారు తీగెలు 26—0—0: కిచిలీసంబాలు 21—0—0

బియ్యం (164 పౌన్లు) అక్కుళ్ళు 27—8—0.

(200 కుంచములు లేక పుటి ఖరీదు) పచ్చజొన్నలు రు 130/-: రాగులు రు 100/- కందులు రు 240—0—0: కుంకుళ్ళు రు 250/-; ఉలవలు రు 225/-; ధనియాలు 260/-.

ఎగుమతి ధరలు:—(164 పౌన్లు)—ధాన్యం—అక్కుళ్లు 20—0—0; గరిక సన్నం 19—4—0; ధాల్వా (నల్లార్లు) 17—12—0; పచ్చిబియ్యం—అక్కుళ్లు, కొచ్చిన్, కలికట్టు రు. 28—8—0; బొంబాయి రు, 30—0—0: గరిక సన్నం 28—8—0; క్రొత్త కృష్ణకాటుకలు 32—0—0; క్రొత్త సన్న కృష్ణకాటుక 33—0—0, బంగారు తీగలు రు, 42—0—0: కిచిలీసంబాలు (క్రొత్తవి) 33—8—0; ఉప్పుడు బియ్యం—అక్కుళ్లు రు. 28—8—0; గరిక సన్నం కొచ్చిను ఆర్ ఆర్ 28—12—0; కాలికట్టు ఆర్ ఆర్ 30—0—0 బొంబాయి రు. 30—0—0; కలకత్తా 28—8—0; బీహారు 29—8—0; ధాల్వా (నల్లారు) కొచ్చిను ఆర్ ఆర్ 27—8—0; కాలికట్టు ఆర్ ఆర్ 29—0—0; కలకత్తా 27—4—0; బీహారు 28—0—0.

పచ్చజొన్నలు 205పౌన్లు రు 18—8—0; రాగులు 164 పౌన్లు రు 16—0—0; పునాస నువ్వులు 164 పౌనులు 42—0—0.

గతవారం మందంగానున్న కలకత్తా, బీహార్ మార్కెట్ ఈ వారం తిరిగి మామూలుగా నున్నది బొంబాయిలో పచ్చిబియ్యం గిరాకీవల్ల, అహమ్మదాబాద్, సౌరాష్ట్రములు ఆంధ్ర పచ్చిబియ్యం కొనుటతో గిరాకీగా నున్నది. మొత్తంమీద ఈ వారం పరిస్థితులు ప్రోత్సాహకరంగా వున్నవి

1955 ఆగస్టు 16, మంగళవారం
మన్మథనామ సంవత్సర
శ్రావణ బహుళ చతుర్దశి
చతుర్దశి రా॥ 3-10 గంటలవరకు
పుష్యమి రా॥ 12-59 గంటలవరకు
వర్జ్యం: ప॥ 9-53 నుంచి 11-23 గం॥లవరకు

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు ప్రచార ప్రచురణశాఖ సమావేశం ఈ నెల 17 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ ఆంధ్ర రత్న భవనంలో జరుగుతుంది.



Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 192
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: బుధవారం
17-8-1955

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు ఫోం 81210

నేల కూలుతూ నాయకుని కాపాడిన వీరవరుడు

సావంత్‌వాడి, ఆగస్టు 16—నిన్న బాందాలో సత్యాగ్రహంపై పోర్చుగీసు పోలీసులు కాల్పులు సాగించినపుడు యూపియానుంచి వచ్చిన పది వందలు కర్నైల్ సింగ్ (25 ఏళ్లు)కు గుండెలో తుపాకి గుండు తగిలింది. అప్పటికీ నాయకుడు శ్రీ చితాలేకు గుండు దెబ్బలు తగులకుండా అడ్డు నిలుచుండి "నేను చచ్చిపోతున్నాను. నేను భారతదేశ......" అని ఏమో ఆయన చెప్పుతూవుండగా మరొక గుండు కూడా తగిలి నేల కూలాడు.

బుడతకీచుల తుపాకులకు 30 మంది బలి

మృతవీరులలో విజయవాడ యువకుడు శ్రీ రామం

44 మంది సత్యాగ్రహులకు గుండ్ల దెబ్బలు: స్పృహ తప్పేవరకు వందలాదికి క్రూర ప్రహారాలు

తాత్కాలికంగా సత్యాగ్రహం నిలుపుదల: వీరస్వర్గ మలంకరించిన వారి భౌతిక కాయాలను ఢిల్లీకి తీసుకువెళ్లడానికి ఏర్పాటు

బెల్గాం, ఆగస్టు 16—

శ్రీ ఎస్. ఎస్. రామం అనే విజయవాడ విద్యార్థితో సహా మొత్తం 30 మంది సత్యాగ్రహులు నిన్న గోవా, డామన్‌లలో పోర్చుగీసు సైనికుల, పోలీసుల కాల్పులకు బలి అయిపోయినట్లు నిక్కడి గోవన్ నేషనల్ కాంగ్రెస్ ద్వారా తెలుస్తున్నది.

కనీసం 44 మంది వలంటీర్లకైనా తుపాకి గుండు దెబ్బలు తగిలినవి. ఇంకా అనేకమంది బుడతకీచుల లాఠీ, గుండు బెత్తాల ప్రయోగానికి, బాష్పవాయు ప్రయోగానికి క్షతగాత్రులైనారు.

నేటి సంఘటనల దృష్ట్యా సత్యాగ్రహోద్యమాన్ని గోవా విమోచనోద్యమ సంఘం తాత్కాలికంగా నిలిపి వేసింది.

మూక ఉమ్మడిగా సత్యాగ్రహం ఇంకా కొనసాగవలసి వున్నది కాని, నేటి దారుణ సంఘటనలనుబట్టి సత్యాగ్రహం తాత్కాలికంగా విరమించబడింది.

అమర వీరుల భౌతిక దేహాలు అంత్యక్రియల నిమిత్తం ఢిల్లీకి తీసుకుపోబడగలవని గోవా విమోచనోద్యమ సంఘం ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఏయే ప్రాంతాలలో ఎంతెంత మంది సత్యాగ్రహులు వీర మరణం చెందినదీ దిగువ తెల్పబడింది.

గోవా: కరంజాల్ (కాజిల్‌రాక్ సమీపంలో) 14; దోడామార్గ్ సరిహద్దు- నలుగురు; పనోలి సరిహద్దు- ముగ్గురు; బాందా సరిహద్దు- ముగ్గురు; పాల్యా అరోండా సమీపంలో—ఒకరు; చెరిఖోల్ సరిహద్దు- ఇద్దరు

డామన్: పచేలీ వాడి—ఒక్కరు.

ప్రస్తుతానికి ఆరుగురి అమర వీరుల పేర్లు మాత్రమే లభ్యమైనవి. వాటి వివరమిది:

శ్రీ ఎస్. ఎస్. రామం (ఆంధ్ర), సర్దార్ కర్నైల్ సింగ్ (పంజాబ్), శ్రీ మధుకర్ చౌధురి (మధ్యప్రదేశ్), శ్రీ రామగిరి పాధ (కాశీ), శ్రీ హిరావె గురూజీ (పాన్వెల్, బొంబాయి), శ్రీ బాపులాల్ (మధ్యభారత్).

శ్రీమతి సుభద్రాబాయ్ సాగర్ అనే పశ్చిమ బెంగాలీ వంశ వనిత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.

వీరిలో శ్రీ రామగిరి పాధ డామన్‌లోను తక్కినవారు గోవా సరిహద్దులో వివిధ కేంద్రాలలోను ఆత్మార్పణ చేశారు.

శ్రీ రాజభౌమహాంకార్ అనే సత్యాగ్రహి నేటి తెల్లవారుజామున బెంగురా ఆసుపత్రిలో మరణించినారనీ, శ్రీ నారసింగ్ అనే మధ్యభారత్ సత్యాగ్రహి కూడా మృతి చెందినారని తిరువరి వార్తలు తెల్పుతున్నవి.

శ్రీ అమృత్ నర్సేరామ్ అనే మరొక సత్యాగ్రహి నిన్న డామన్ కోటలోనే ఆత్మార్పణ చేసినట్లు మరొక వార్త చేరింది.

మొత్తం 5000 మందిచే సత్యాగ్రహం

ఆగస్టు 15న గోవా, డయ్యూ, డామన్‌లలో మొత్తం 5000 కన్పైగా సత్యాగ్రహం చేశారు.

గోవా విమోచనోద్యమ సమితి అధ్యక్షుడు శ్రీ కేశవరావు జోధె, సత్యాగ్రహోద్యమ విరమణపై ఒక ప్రకటన చేస్తూ శాంతిమూర్తులైన సత్యాగ్రహులపై పోర్చుగీసువారు కాల్పులు సాగించడం నాగరిక దేశానికి, మానవతకు సిగ్గుచేటు అని అన్నాడు.

శ్రీ రామం భౌతికకాయం బెల్గామ్‌కు కొనిరాబడినదట

గోవా విమోచనకు ప్రాణదానం చేసిన విజయవాడ విద్యార్థి శ్రీ ఎస్. ఎస్. రామం, శ్రీ బాపులాల్ భౌతికకాయాలు ప్రత్యేక రైలులో గత రాత్రి బెల్గామ్‌కు తీసుకురాబడినవి.

తుపాకి గుండుదెబ్బలు తగిలిన 15 మంది సత్యాగ్రహులుకూడా ఇదే రైలులో తీసుకొని రాబడినారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమాతి విషమంగా వున్నది.

సత్యాగ్రహం, కాల్పుల వివరాలు

బెలాప్, ఆగస్టు 15—నేడు గోవా, డామన్‌లలో జరిగిన సత్యాగ్రహ సమరం వివరాలు "ఆంధ్రప్రభ" ఈవిధం కేంద్రం ప్రకటించినవి. పోగా మిగిలినవి దిగువ పొందుపరచబడినవి.

అరోండా సమీపంలో చెరిఖోల్ ఉపనది దాటిన పిమ్మట పాల్యావద్ద జరిగిన సంఘటనల గురించి శ్రీ రతిలాల్ లక్ష్మీదాస్ అనే క్షతగాత్రుడు క్రింది విధంగా తెలియ పరుస్తున్నాడు:

"15 వ తేదీ తెల్లవారుజామున మేము చెరిఖోలీ ఉపనది దాటినాము. పోర్చుగీసు అధికారులు మాపై కాల్పులు సాగించడమే కాక మాపై బాష్పవాయుప్రయోగం కూడా చేశారు. మమ్ములను లాఠీలతో మోదారు. ఐదుగురు మహిళా సత్యాగ్రహులతోసహా అందరినీ క్రూరంగా కొట్టారు. నలుగురు స్త్రీలతోసహా 14 మంది క్షతగాత్రులై చెరిఖోలిలో స్పృహతప్పి పడి వున్నారు.

ఉపాధ్యాయుల నాయకుని వీర మరణం

చెరిఖోల్ కోటలో జరిగిన కాల్పులలో అఖిలభారత ప్రాథమికోపాధ్యాయ సమాఖ్య కార్యదర్శి శ్రీ హిరావె గురూజీ వీరమరణం చెందారు

డామన్ గవర్నర్ ప్రక్కనవుండి కాల్పులు సాగించినాడట

డామన్‌లో ఇండియా సరిహద్దుకు ఒకటిన్నర మైళ్ళ దూరంలో గల పచేలీవాడిలో భారతీయ సత్యాగ్రహులు భారత జాతీయ పతాకను ప్రతిష్ఠించి చుటూ కూర్చుని వుండగా డామన్ గవర్నర్ ప్రత్యక్ష ఆదేశం ప్రకారం డామన్ పోలీసులు మరతుపాకులు పేల్చినారు.

తత్ఫలితంగా ఒకరు మరణించారు. నలుగురు క్షతగాత్రులైనారు.

తరువాత ఈ జట్టు నాయకుడు శ్రీ ఈశ్వరలాల్ దేశాయ్‌ని, మరి 19 మందిని పోర్చుగీసు అధికారులు క్రూరంగా హింసించారు తరువాత చాలామంది ఇండియా సరిహద్దుకు తిరిగి వచ్చారు.

డయ్యూలో అహ్మద్‌పూర్—మాండ్వి పోర్చుగీసు కసమ్స్ నాకావద్ద 82 మంది సత్యాగ్రహులు చేరి "ఆజాద్ భారత్ జిందాబాద్", మహాత్మా గాంధీకి జై" అనే నినాదాలు చేసి బైఠాయించగా పోర్చుగీసు పోలీసులు వారి నందరినీ చితుకగొట్టారు.

తరువాత వారినందరినీ ఎచ్చటికో తీసుకొనిపోయినట్లు తెలుస్తున్నది.

530 మంది జాడ తెలియలేదట

530 మంది వలంటీర్లు కుంకుళ్ళి చేరిన సమయంలో పోర్చుగీసువారు కాల్పులు సాగించారు. గాలిలోకి కాల్చినందువల్ల కాబోలు అదృష్టవశాత్తు ఎవ్వరూ గాయపడలేదు.

సత్యాగ్రహులు వెంటనే ముందుకు సాగేసరికి పోలీసులు అరగంటసేపు విచక్షణ వలంటీర్లు అందరినీ క్రూరంగా కొట్టారు.

తర్వాత పోర్చుగీసు సైనికులు వచ్చి సత్యాగ్రహులను లోనికి తీసికొని వెళ్ళి విచ్ఛిన్నం చేసినట్లు తెలుస్తున్నది. నేటి సాయంకాలం వరకు వీరి అతిగతి తెలియలేదు.

కాజిల్‌రాక్ వద్ద ఆరుగురి ప్రాణదానం: చాలామంది ఆతగతీ తెలియలేదట

భారతీయ వలంటీర్లు రెండు జట్లుగా చీలి కాజిల్‌రాక్ వద్ద గోవా సరిహద్దు దాటారు మొదటి జట్టులో 81 మంది, రెండవ జట్టులో 100 మంది కలరు.

(మిగతా 5 వ పేజీలో)



సత్యాగ్రహులను తుపాకి గుండ్ల కెరచేసిన బుడతకీచుల చర్య

"అనాగరికం, అమానుషం, క్రూరం" అని లోక్ సభలో ప్రధాని నెహ్రూ తీవ్ర విమర్శ

గోవా సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన యోధులకు పార్లమెంటు ఉభయ సభల జోహార్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 16—

నిన్న గోవాలో పోర్చుగీసు అధికారులచే క్రూరంగా కాల్చి చంపబడ్డ సత్యాగ్రహయోధుల సంస్మరణార్థం నేడు లోక్ సభ, రాజ్యసభ ఒక అరగంటపాటు వాయిదా వెయ్యబడ్డాయి.

మృతవీరుల పట్ల గౌరవ సూచకంగా సభ్యులంతా రెండు నిమిషాలపాటు లేచి మౌనంగా నిలబడ్డారు.

బుడతకీచుల అనాగరిక, పాశవ, క్రూరకృత్యాన్ని లోక్ సభలో ప్రధాని నెహ్రూ, రాజ్యసభలో హోంశాఖా మంత్రి పండిట్ పంత్ తీవ్రంగా ఖండిస్తూ, సత్యాగ్రహోద్యమంలో తమ ప్రాణాలను బలిపెట్టిన యోధులకు జోహారు లర్పించారు.

జాతీయ పతాకను ధరించి, భారత మాతకుజై అంటూ, పోర్చుగీసు సైనికుల తుపాకీ గుండ్లకు బలియై పోయిన వీరమహిళ శ్రీమతి సుభద్రాసాగర్ ధైర్యసాహసాలను, త్యాగనిరతిని లోక్ సభలో ప్రధాని నెహ్రూ ప్రత్యేకంగా కీర్తించారు.

"ఈ కథ ఇంతటితో సమాప్తం కాలేదు తరువాత అనేక దుర్ఘటనలు జరిగాయి రోజురోజుకు జరుగుతున్నాయి. ఇకముందుకూడా జరగవచ్చు. లక్ష్యం సాధించబడేవరకు ఈ కథ సమాప్తమయ్యేది కాదు" అని ప్రధాని నెహ్రూ ఉద్ఘాటించారు.

గోవా సమస్యను శాంతియుత పద్ధతుల ద్వారానే పరిష్కరించాలన్న ఇండియా ప్రభుత్వపు ప్రాథమిక విధానంలో మార్పేమీ లేదని స్పష్టపరుస్తూ, "పోర్చుగీసు అధికారులు ఎంత రెచ్చగొట్టినా, ఇండియా ప్రభుత్వం తాను పొరపాటనుకొన్న పనికి పూనుకొనజాలదు" అని ప్రధాని నెహ్రూ పేర్కొన్నారు.

(శ్రీమతి సుభద్రాదేవి సాగర్ మరణించలేదని, తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో వున్నదని తాజా వార్తలనుబట్టి తెలుస్తున్నదని ప్రధాని నెహ్రూ తన ప్రసంగం మధ్యలో పేర్కొన్నారు.)

"శాంతియుతులు, నిరాయుధులు అయిన సత్యాగ్రహులను కాల్చి చంపడం ఏ ప్రభుత్వానికైనా తగునా?" అని ప్రధాని నెహ్రూ ప్రశ్నించారు ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువస్తూ, గోవాలో నిన్న, అంతకు ముందు జరిగిన దుర్ఘటనలన్నీ ఇండియాను రెచ్చగొట్టడం కోసం బుడతకీచులు పని కట్టుకు చేస్తున్నవేనని ప్రధాని నెహ్రూ అన్నారు. ఇండియా ప్రభుత్వం తన ఓర్పును వదిలి ఎటువంటి దుడుకు పనికైనా పూనుకొంటే, దానిపట్ల గోవాలో తమ క్రూరకృత్యాలన్నీ అనుకూలమైనవిగా భావిస్తున్నారని ఆయన వివరించారు.

ప్రధాని ప్రకటనను లోక్‌సభ సభ్యులు అతి నిశ్శబ్దంగా విన్నారు. శ్రీమతి సుభద్రాదేవి ప్రసక్తి వచ్చినప్పుడు మాత్రం ఉద్వేగంతో హర్షధ్వానాలు చేశారు.

బుడతకీచులు ఎంత రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా, ఇండియా ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోదని ప్రధాని నెహ్రూ అన్నారు.

మన విధానానికి, హుందాకు తగిన విధంగా పార్లమెంటు వ్యవహరించాలని, ఉద్రేకాలకు పాల్పడగూడదని సభ్యులకు చెపుతూ, అధికార వర్తమానం ప్రకారం నిన్న గోవాలో బుడతకీచుల కాల్పులకు గురి అయి మరణించిన సత్యాగ్రహుల సంఖ్య 15 అని, గాయపడ్డవారి సంఖ్య 28 అని ఆయన పేర్కొన్నారు.

గోవాలోకి, డామన్‌లోకి సత్యాగ్రహులు అనేక ప్రాంతాలనుంచి ప్రవేశించారని ప్రధాని పేర్కొన్నారు. సుమారు 2000 మంది సత్యాగ్రహులు గోవాలో ప్రవేశించారని చెపుతూ, అందులో 800 మంది సత్యాగ్రహులు నేటి ఉదయం వరకు తిరిగి రావడంగాని, బుడతకీచులచే సరిహద్దు వెలుపలికి గెంటివెయ్యబడడంగాని జరగలేదని, వారు ఏమైపోయారో తెలియదని ఆయన పేర్కొన్నారు

డయ్యూలో మాత్రం కాల్పులు జరిగినట్టు వార్తలు రాలేదని చెపుతూ, ఆ స్థావరంలోకి 81 మంది సత్యాగ్రహులు ప్రవేశించారని, వారి అతీ, గతీ ఇంకా తెలియలేదని ప్రధాని అన్నారు. మొత్తంమీద ఈ కాల్పులలో వాస్తవంగా ఎంతమంది మరణించారో చెప్పడానికి వీలులేదన్నారు. ఒకచోట ఒకరైలు సొరంగంగుండా సత్యాగ్రహులు వెళ్ళారని, వారు సొరంగంనుంచి బైటికిరాగానే వారిపై బుడతకీచులు కాల్పులు జరిపారని, అక్కడ ఎంతమంది సత్యాగ్రహులు మరణించారో తెలియదని ప్రధాని నెహ్రూ అన్నారు.

సత్యాగ్రహులు నిరాయుధులుగాను, శాంతంగాను వున్నారని చెపుతూ, అటువంటి వారిపై కాల్పులు జరపడం అనాగరికం, అమానుషం అని ఆయన ఖండించారు తాను చాల నిగ్రహంతో ఈ మాటలు వాడుతున్నానన్నారు.

కొందరు సత్యాగ్రహులు కూర్చుని వుండగా బుడతకీచులు కాల్పులు జరిపినట్లు నిదర్శనాలు కలవని, కొందరు బుడతకీచులు కుర్చీలపై కూర్చుని సత్యాగ్రహులను కాల్చారని కూడా తెలుస్తున్నదని ఆయన పేర్కొన్నారు ఈ క్రూరకృత్యాలు అమానుషమైనవటివన్నారు.

ఈ ఉద్యమంలో ప్రాణాలను కోల్పోయిన వారిపట్ల పార్లమెంటు, ప్రజలు అత్యంతమైన సానుభూతిని కలిగివున్నారని, వారి ధైర్య

(మిగతా 6 వ పేజీలో)

వీర పుత్రుని తుది లేఖ

బెల్గాం, ఆగస్టు 16—(శ్రీ) ఎస్. ఎస్. రామం కాజిల్ రాక్ ప్రాంతంలో బుడతకీచుల మరతుపాకులకు గుండె ఎదురిచ్చి వీరస్వర్గాన్ని మరింత పవిత్రం చేశాడు. ఇతడు ఇంటర్మీడియెట్ విద్యార్థి. 14 వ తేదీ ఉదయమే ఇతడు తండ్రికి ఒక జాబు వ్రాస్తూ యిలా పేర్కొన్నాడు:

"నా జీవితంలో ఇదే తుది రోజు. దేశసేవలో, గోవా ప్రజలను పోర్చుగీసువారి బానిసత్వం నుంచి విముక్తం చెయ్యడంలో నేను బహుశా ఆత్మబలిదానం చేస్తాను."

కాజిల్ రాక్ వస్తూ రైలులో శ్రీ రామం ఈ లేఖ వ్రాశాడట.

రెడ్‌క్రాస్ కార్యకర్తపై కూడా బుడతకీచుల దౌర్జన్యం

సావంత్ వాడి, ఆగస్టు 16—నిన్న బాందా వద్ద పోర్చుగీసువారి కాల్పులకు గురైన సత్యాగ్రహులకు చికిత్స చేయడం నిమిత్తం ముందుకు వెళ్ళిన డాక్టర్ జి. ఆర్. గుప్త అనే మధ్యప్రదేశ్ రెడ్‌క్రాస్ కార్యకర్తపై కూడా పోర్చుగీసు కావలాదార్లు కాల్పులు సాగించారు. ఈ డాక్టర్ చేతికి కట్టుకున్న రెడ్‌క్రాస్ చిహ్నం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ వారు కాల్పులు సాగించారట.

అమరవీరుడు శ్రీరామం

విజయవాడలో జోహార్లు

(మన విలేకరి)

విజయవాడ, ఆగస్టు 16—గోవాలో వీర మరణం చెందిన శ్రీ ఎస్. ఎస్. రామం స్థానిక ఎస్ ఆర్. ఆర్. సి. వి ఆర్. కాలేజీ విద్యార్థి ఆయన తల్లిదండ్రులు కృష్ణాజిల్లా ఉయ్యూరులో వున్నారు.

విద్యార్థి కాంగ్రెసు అధ్వర్యాన, కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీ వై. ఆర్. కె రెడ్డి నాయకత్వాన, శనివారం నాడు యిక్కడనుంచి బయలుదేరి గోవా వెళ్ళిన తొమ్మిది మంది సత్యాగ్రహులలో శ్రీరామం ఒకరు.

శ్రీ రామం, పోర్చుగీసు తుపాకులకు బలి అయినవార్తను వినగానే సంతాపసూచకంగా కాలేజీ ప్రిన్సిపాల్ కాలేజీకి సెలవు ప్రకటించారు. విద్యార్థులందరూ సమావేశమై, అమర వీరుడు శ్రీ రామంకు జోహార్లు అర్పించారు.

ఆ తరువాత కొందరు విద్యార్థులు గోవా ఇండియాలో భాగం కావాలని నినాదాలు చేస్తుంటూ పురవీధులలో ఊరేగింపులు జరిపారు

శ్రీరామం భౌతికదేహం తుపాకి గుండ్ల తూట్లతో నిండివున్నదని బెల్గాంనుంచి తాజా వార్త వచ్చింది

కర్నూలులో ప్రెసిడెంటు ప్రసాద్

మంత్రులతో సమాలోచనలు

కర్నూలు, ఆగస్టు 16—ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారితో, తదితర మంత్రులను విడివిడిగా నేటి ఉదయం కలుసుకున్నారు.

ఆంధ్రప్రభుత్వం తరపున రాజ్ నివాసంలో జరిగిన అల్పాహార విందుకు ప్రెసిడెంటు ప్రసాద్ హాజరైనారు.

'గోవా విముక్తి సన్నిహితమయింది'

ఇండియా రక్షణశాఖ డిప్యూటి మంత్రి ప్రకటన

అంబాలా, ఆగస్టు 15—నిరాయుధులైన గోవా సత్యాగ్రహులను పోర్చుగీసువారు కాల్చి చంపడం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధమని, మానవత్వానికి అప్రతిష్ఠ కరమని, ఇండియా రక్షణశాఖ డిప్యూటీ మంత్రి సర్దార్ సుర్జీత్‌సింగ్ మజీథియా నేడిక్కడ ప్రకటించారు. ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఇలా అన్నారు.

"సత్యాగ్రహులపై జరపబడిన దారుణ హింసాకాండకు మొత్తం దేశం క్రోధోద్రిక్తమై వున్నది. కాని ఈ అమానుష ప్రవర్తన ఎంత కాలం కొనసాగగలదు? ఎంత కాలమో కాదు.

"ఈ సత్యాగ్రహులను ఇండియా రక్షించాలని కొందరు కోరుతున్నారు. కాని సత్యాగ్రహ సిద్ధాంతానికిది విరుద్ధం. భారత సైన్యం కొన్ని గంటల కాలంలో గోవాను విముక్తం చెయ్యగలదు. కాని యుద్ధం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడం పండిట్ నెహ్రూకు యిష్టంలేదు.

"గోవా సత్యాగ్రహుల త్యాగాలు నిరర్థకం కాజాలవు. గోవా విముక్తి యిప్పుడు మరింత సన్నిహితమయింది."

పోర్చుగీస్ వారి కాల్పులను ఖండించే తీర్మాన మొకటి సభలో ఆమోదించబడింది.

గోవా కాల్పుల పట్ల జపాన్‌లో ఆందోళన

ఇండియా వైఖరి నైతికంగా సక్రమమైనదని లంక పత్రిక సమర్థన

టోక్యో, ఆగస్టు 16—

గోవా పరిస్థితి తాజా పరిణామాలపట్ల జపానీస్ ప్రభుత్వం ప్రతినిధి నేడు చాల ఆందోళన ప్రకటించాడు.

గోవా, డామన్‌లలో నిన్న సత్యాగ్రహులపై జరిగిన "పాశవిక" హత్యాకాండను జపానీస్ పత్రికలు ప్రముఖంగా ప్రకటించాయి.

ప్రభుత్వ ప్రతినిధి వ్యాఖ్యతప్ప అధికారికంగా మరే వ్యాఖ్యలూ వెంటనే తెలియడం లేదు

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని పండిట్ నెహ్రూ లాల్‌కిల్లాపై జాతీయ పతాకను ప్రతిష్ఠించిన సందర్భంలో చేసిన ప్రసంగంలో గోవా సమస్య శాంతియుతంగా పరిష్కరించబడుతుందన్న మాటలను కూడా జపానీస్ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

భారతదేశంనుంచి నిన్న సాయంకాలం 8-0 గంటలవరకు వచ్చిన తాజావార్తలను ప్రచురించిన 'అసహిషింబున్' అనే దినపత్రిక 16 మంది సత్యాగ్రహులు మరణించినట్లు, తక్కిన పత్రికలు తొమ్మిదిమంది సత్యాగ్రహులు మరణించినట్లు ప్రకటించాయి.

లంకపత్రిక హెచ్చరిక

కొలంబో, ఆగస్టు 16—గోవానుంచి బుడతకీచులు నిష్క్రమించడం శాంతికి ఉత్తమమైన పూచీకాగలదని కొలంబోలోని ప్రముఖ పత్రిక 'డెయిలీన్యూస్' సంపాదకీయంలో హితవు చెప్పింది

కాని, గోవా విమోచనానికి సాయుధ బలప్రయోగాన్ని భారతదేశంలోని కొందరు సమర్థిస్తున్నప్పటికీ, పండిట్ నెహ్రూ ప్రభుత్వం ఆ వర్గ అభిప్రాయాన్ని త్రోసిరాజనగలదని ఆశిస్తున్నామని ఆ పత్రిక సుడివింది

"గోవా సమస్య విషయంలో ఇండియా వైఖరి నైతికంగా సక్రమమైనదనడం నిస్సందేహం. ఇందువల్లనే హింసాచర్యలకు పూనుకుంటే ఇండియా వాదం బలం దురదృష్టవశాత్తు తగ్గిపోయే ప్రమాదంవుంటుంది" అని "డెయిలీ న్యూస్" హెచ్చరించింది.

ఇక్కడి ఉదయం పత్రికలన్నిటిలోను పోర్చుగీసు కాల్పులను గురించిన వార్తలు మొదటిపుటలో ప్రధానంగా పతాకశీర్షికలతో ప్రచురించబడ్డాయి. లాల్ కిల్లాలో పండిట్ నెహ్రూ ప్రకటించిన వార్తలు కూడా మొదటి పుటలోనే ప్రచురించబడ్డాయి.

లంకలో పోర్చుగీస్ ప్రతినిధికార్యాలయం?

కొలంబోలో లాబొరిన్హో మంతనాలు

పోర్చుగీస్ ప్రభుత్వం ప్రతినిధి డాక్టర్ అల్వరోడ్ లాబొరిన్హో నేడు లంక ప్రభుత్వం విదేశాంగ శాఖాధికారులను కలుసుకుని లంకలో తన కార్యాలయం నెలకొల్పడం విషయమై చర్చలు జరిపాడు.

లాబొరిన్హో ఇలా చర్చలు జరపడం ఇది రెండవసారి.

ఇటీవలవరకు భారతదేశంలో పోర్చుగీస్ చార్జ్ డి అఫేర్స్ (ప్రతినిధి)గా వున్న ఈయన న్యూఢిల్లీలోని తన కార్యాలయం మూసివేయవలసిందిగా భారత ప్రభుత్వం కోరడంవల్ల గడచిన వారంలో ఇక్కడికి వచ్చాడు ఈయన భారతదేశంతోపాటు లంకలోను పోర్చుగలీ ప్రతినిధిగా నియమించబడ్డాడు.

లంకలో పోర్చుగీస్ ప్రతినిధి కార్యాలయం స్థాపన విషయమై పోర్చుగీస్ ప్రభుత్వంచేసిన అభ్యర్థనపై తన ప్రభుత్వ మింకా నిర్ణయమేమీ చేయలేదని లంక ప్రభుత్వం విదేశాంగ శాఖ ప్రతినిధి నిన్న రాత్రి అన్నాడు. ఇంకా ఆలోచన జరుగుతున్నదన్నాడు.

ఇండియా ప్రభుత్వం ఉత్తరి కాశా కార్యదర్శి శ్రీ ఖైరా నాయకత్వాన భారతీయ విద్యుల రాయబారవర్గం శనివారంనాడు మాస్కో చేరింది.

స్క్వేర్ వర్డ్ డి-46
ముగింపు తేదీ పొడిగింపు
స్క్వేర్ వర్డ్ డి-46 పోస్టులో పంపే ఎంట్రీలకు ముగింపు తేదీ
19-8-55 శుక్రవారం వరకు పొడిగించబడింది

స్మిత్
స్టానిస్ట్రీట్ వారి
చికెన్
చిక్కబట్టిన
ఎస్సెన్స్
జబ్బుతో చిక్కినవారు
కోలుకోడానికి
PSST 8

ఇండియా ప్రభుత్వం

ఆహార & వ్యవసాయ మంత్రిశాఖ

బియ్యం/ధాన్యంలకు టెండరు నెం "XIV" 20042/55/P-1 (XIV) రీజనల్ డైరెక్టర్ (ఫుడ్) ఇండియా ప్రభుత్వం, మద్రాసు వారు మద్రాసు, మైసూరు, ఆంధ్ర, తిరువాన్కూరు-కొచ్చిన్ రాష్ట్రాలలోని సెంట్రల్ రిజర్వు గిడ్డంగుల నుంచి యీ దిగువ వివరించిన విధంగా బియ్యం/ధాన్యం కొనేవారి నుంచి సీలు వేయబడిన టెండర్లు ఆహ్వానిస్తున్నారు.

మద్రాసు నగరం	500 టన్నులు
మధురాంతకం	240 టన్నులు
మధురై	3.0 టన్నులు
రామ్‌నాడ్	300 టన్నులు
తిరుప్పూర్	790 టన్నులు
మైసూరు	250 టన్నులు
అలెప్పీ	1,500 టన్నులు
మట్టన్‌చేరి	3,700 టన్నులు
తిరుచ్చూరు	1,000 టన్నులు
తిరువేంద్రం	1,500 టన్నులు
ఆవడి	300 టన్నులు
విశాఖపట్నం	1,000 టన్నులు
నాగపట్నం	900 టన్నులు
మద్రాసు హార్బర్	1,000 టన్నులు
మొత్తం	13,340 టన్నులు

అమ్మకం షరతులు గల టెండరు ఫారములపైనే 27-8-1955 లోగా అందేటట్లు రీజనల్ డైరెక్టరుకు టెండర్లు పంపవలెను. టెండరు ఫారములు రీజనల్ డైరెక్టర్ (ఫుడ్) 41, వైట్స్ రోడ్డు, రాయపేట, మద్రాసు-14, అసిస్టెంటు డైరెక్టరు (ఫుడ్) సెంట్రల్ స్టోరేజి-ఆలెప్పీ-అసిస్టెంట్ డైరెక్టరు (ఫుడ్) సెంట్రల్ స్టోరేజి-మట్టన్‌చేరీలనుంచి సెటు 1 కి రొక్కం రు. 2/- (వాపసు చెయ్యబడదు) చెల్లించి పొందవచ్చును. పోస్టల్ ఆర్డర్లుగాని పోస్టేజీ బిళ్లలుగాని ఆమోదించబడవు.

ఎ. పి. 502 23)

సంగ్రహ ప్రకటనలు

కావలెను

మా యు. యస్. ఎ. ఫౌన్‌టెన్ పేనాలు ఇండియా అంతట విక్రయించుటకు ఏజంట్లు, స్టాకిస్టులు కావలెను. నెలకు 150/- నుంచి 500/-లు వరకు సంపాదించవచ్చు. ఉచిత స్టాంపిరి పెట్టెలకు. French Stores 3083. Darya Ganj. Delhi-7.

అందమైన క్యాలెండర్లకు ఏజంటు కావలెను. మంచి కమిషన్. వివరాలకు వ్రాయు: శివ్ ఆర్టు క్యాలెండర్ కంపెనీ, 325, తంబుశెట్టి వీధి, మద్రాసు-1.

సభలు: సమావేశాలు

ఆంధ్ర ఆయుర్వేద వైద్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల, ప్రముఖ ఆయుర్వేద వైద్యుల సమావేశం ఆగస్టు 21 వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి తాలూకా బోర్డు హాలులో పంచాయతీబోర్డు ఆఫీసు భవనమునందు జరుగుతుంది. ఆయుర్వేద వైద్యాభివృద్ధి కార్యక్రమమును ఏకాభిప్రాయంతో నిర్ధారించుకొని ప్రభుత్వాదరణ పొందుటకు ఆయుర్వేద వైద్యులందరు సదరు సమావేశంలో పాల్గొని తమ అమూల్యములైన సలహాలు యివ్వవలసిందిగా శ్రీ గోగినేని వెంకటసుబ్బయ్యగారు కోరుతున్నారు.

• • •

ఆంధ్రదేశ కటరాజసంఘ తృతీయ మహాసభ ఈ నెల 23 వ తేదీ సాయంత్రం 6-30 గంటలకు రాజమండ్రి విక్రమ హాలులో జరుగుతుంది. ధర్మాదాయశాఖ మాత్యులు శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు సభను ప్రారంభిస్తారు. ప్రొఫెసర్ డాక్టర్ యం వి మూర్తి రాజుగారు (తణుకు) సభకు అధ్యక్షత వహిస్తారు.

మైసూరులో భూదాన, విద్యా దానోద్యమాల ఫలితంగా ఇంతవరకు 20,000 ఎకరాలకు పైగా విద్యాసంస్థలకు దానమివ్వబడినవి

(7 వ కాలం తరువాయి)

అనుభవించడం వారికి బాధ కలిగించిందని చెప్పారు.

గోవాలో నిన్న జరిగిన సంఘటనల వార్తలు పత్రికలలో వచ్చినవి కాని ప్రభుత్వానికి యింకా అధికారికంగా పూర్తి సమాచారం చేరలేదని కాగా ఒకటి. చేసిన సమాచారాన్ని బట్టి, మానవత్వం అనేది లేకుండా పోర్చుగీసు ప్రభుత్వం దాని ఏజెంట్లు కొందరిని హింసించిన అమానుష చర్యలకు బలి అయినట్టు తెలుస్తున్నదని అన్నారు.

ఆంధ్రప్రభ

-ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు

1955 ఆగస్టు 17 బుధవారం

జోహారులు

నేడు మేము వ్రాయబోతున్నది పోర్చుగీసు సామ్రాజ్యవాదుల రాక్షసత్వాన్ని గురించి కాదు. సామ్రాజ్యవాదులు ఎక్కడైనా—ఎప్పుడైనా—అమానుషంగానే ప్రవర్తిస్తారు. దురాశా పీడితులే, దురహంకార ప్రేరితులే సామ్రాజ్య సంస్థాపనకు ఉద్యమిస్తారు. నీతి బాహ్యులే, దాక్షిణ్యరహితులే సామ్రాజ్య సంస్థాపన యత్నంలో కృతకృత్యులౌతారు. పరపీడా పరాయణులే, నరహంతకులే (శాశ్వతంగా ఏ పరిస్థితిలోనూ కాకపోయినా, కొంతకాలం పాటైనా) తాము స్థాపించిన సామ్రాజ్యాన్ని కాపాడుకోగలుగుతారు. స్వార్థలంపటత్వం, రక్తమాలిన్యంతో కలుషితమైందే ప్రతి సామ్రాజ్య చరిత్ర. కాగా, మరింత నికృష్టమైంది పోర్చుగీస్ సామ్రాజ్య చరిత్ర. మొదటి నుంచీ కూడా భారతదేశం పట్ల, భారత ప్రజల పట్ల బుడతకీచులు ఎంత ఘోరంగా ప్రవర్తించారో తెలుసుకోవాలంటే, నేటి సంచికలో ఈ సంపాదకీయం సరసనే మేము ప్రచురిస్తున్న వ్యాసాన్ని చూస్తే తెలుస్తుంది.

సామ్రాజ్యవాదంతో అవినాభావ సంబంధం వున్న రాక్షసత్వాన్ని గురించి కాక, గోవా విమోచన సాధన యత్నంలో ప్రాణాలర్పించిన భారత వీరవరులను గురించి మాత్రమే నేడు మేము వ్రాయగోరుతున్నాము. నరాధముల కేమి, ప్రపంచ చరిత్రలో వారి సంఖ్య అశేషం. మానవుడు చేయగల త్యాగాలన్నింటిలో మహత్తరమైనదాన్ని—ప్రాణత్యాగాన్ని—చేయక తప్పదని తెలిసికూడా, ఒక లక్ష్యంకోసం నిస్సంకోచంగా, నిర్భీకంగా, నిరాయుధంగా మృత్యుగహ్వరంలోకి నడిచి వెళ్ళగల మానవోత్తములే బహు కొద్దిమంది. అట్టివారిలో యెన్నదగినవారే నిన్న గోవా సరిహద్దుల లోపల అసువులను బాసిన ముప్పై మంది అమరవీరులు!

ఈ అమరవీరులందరి పేరులైనా ఇంకా మనకు తెలియరాలేదు. వీరి పేరులేవైనా అవి భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో వెలయగలవనడంలో సందేహం లేదు. కేవలం భారతీయులే కాక, స్వాతంత్ర్యంకోసం ఏ దేశంలో నైనాసరే, ఎవ్వరే పోరాటం జరిపినా, వీరి పవిత్రస్మృతి మటి నుంచి మహావీరులను సృజించగల అమోఘశక్తి కాగలదనడంలో కూడా సందేహం అక్కరలేదు. సోదర దేశీయులలో వారు ఈ అమరవీరులకు మేము భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతున్నాము.

ఈ ముప్పై మంది వలె ప్రాణాలను కోల్పోవకపోయినా, నిన్నటి గోవా సత్యాగ్రహంలో పాల్గొన్నవారందరు సమానంగా మన జోహారులకు అర్హులైనవారే! వీరిలో తరతమ విభేదాలను చేయడం ఒక విధంగా అపచారమనిపిస్తుంది. కాకతి రుద్రమదేవివలె, ఝాన్సీ లక్ష్మీబాయివలె అపార ధైర్యసాహసాలను ప్రదర్శించిన సోదరీ — సుభద్రా!—నీకు ప్రత్యేకించి ధన్యవాదాలర్పించకుండా వుండలేము. జాతీయ పతాకాన్ని చేతబట్టి, మరణాన్ని ధిక్కరిస్తూ, నీవు ముందడుగు వేశావు! నీపై అగ్నివర్షం కురుస్తున్నా "భారత మాతాకీ జై" అంటూ మహోచ్చ స్వరంతో నినాదాలను చేస్తూ ముందుకే సాగిపోయావు! గాయపడి నేలకొరిగినప్పటికైనా, నీ చేతిలోని పతాకను క్రిందికి జారవిడువలేదు! అహో, ఎంతటి వీరాంగనవు! నీ జన్మవల్ల నీ మాతృదేశమే పవిత్రమైంది! నీవు సోదరదేశీయురాలవు కావడంవల్ల యావద్భారత పౌరులు ధన్యులైనారు! నీవు వీరస్వర్గమలంకరించినట్లు వచ్చిన తొలి వార్తలు నిజంకావని తెలుసుకుని, ఆనందపడని భారతీయుడు నేడు లేడు.

ఎంతటి ధన్యచరితుడవు నిన్ను రక్షించడానికై ముందుకురికిన పంజాబీ సత్యాగ్రహి శ్రీ కర్నైల్ సింగ్! ఎంతటి ధీరోదాత్తుడవు నీ చేతిలోని జాతీయ పతాకను తాను పుచ్చుకొని, నీవు గాయాలతో కూలిపడిన తావునుంచి సింహకిశోరంవలె ముందుకు సాగిన మధ్యప్రదేశ్ సత్యాగ్రహి శ్రీ మధుకర్ చౌధురి! పాశ్చాత్య సంస్కృతిని రక్షించడానికే తాము గోవాను పరిపాలిస్తున్నామని ధర్మపన్నాలు పలుకుతున్న పోర్చుగీస్ సైనికులకు "నిరాయుధంగా నున్న స్త్రీపై తుపాకులను ప్రయోగించడమా?" అనే సంకోచమైనా లేకపోయింది. కాని, ఈ వీరవతంసు లిద్దరు నీ ప్రాణాలను, నీ గౌరవాన్ని కాపాడ్డానికై — సోదరి సుభద్రా!—తమ ప్రాణాలను అర్పించారు!

వీరాభిమన్యుని పోలిన ఓ విజయవాడ విద్యార్థీ!—ఓ రామం!—నీకూ మా జోహారులు! బహుశా మైనారిటీ అయినా వెళ్ళనివాడవు! అయినా, గోవా స్వాతంత్ర్య సమరరంగంలో స్వచ్ఛంద సైనికుడవై ప్రవేశించావు. "నా జీవితంలో ఇదే చివరి రోజు కావచ్చు" అని తండ్రికి పేరజాబు వ్రాశావు. దీన్నిబట్టే మృత్యుభయాన్ని జయించిన ధీరోదాత్తుడవని స్పష్టం! వీరస్వర్గమలంకరించిన ఓ ఆంధ్ర యువకా! నీకివే తిరిగి మా జోహారులు!

* * *

నిన్న నేమి, అంతకు పూర్వమేమి గోవా విమోచనోద్యమంలో అసువులను బాసిన దేశభక్తులకు స్మృతిచిహ్నమొక్కటే. అది, — గోవా విమోచనం!

గాలిరెక్కల కొత్త విమానం

లండన్, ఆగస్టు 15—"ఎగిరే పరుపు" అనే ముద్దు పేరుగల ఒక విమానాన్ని ఇప్పుడు బ్రిటన్ నిర్మిస్తున్నది. దీని రెక్కలు గాలితో నింపబడడంద్వారా పెద్దవిగాను, చిన్నవిగాను చెయ్యడానికి వీలుగా వుంటాయి. ఇటువంటి విమానాన్ని నిర్మించడానికి లోకంలో బ్రిటన్ దే తొలి యత్నం.

మిలిటరీ ప్రయోజనాలకు దీని ఉపయోగాన్ని గురించి ఇప్పుడు బ్రిటిష్ సరఫరా శాఖ పరిశోధనలు జరుపుతున్నది

40 అడుగుల వెడల్పు గల దీని రెక్కలను 10 నిమిషాలలో పూరించవచ్చును. ఆ రెక్కలనుంచి ఒక చిన్న కారు వ్రేలాడుతుంది. అందులో ఇద్దరికి సీట్లు వుంటాయి 65 హెచ్ పి ఇంజను ఈ కారును నడుపుతుంది. దీని వేగం గంటకు 45 మైళ్ళు. రేంజి 100 మైళ్ళు.

పండిట్ పంత్ చే కాంగ్రెస్ మహాసభ స్థలం పరిశీలన

అమృతసర్, ఆగస్టు 16—వచ్చే జనవరిలో కాంగ్రెస్ మహాసభ జరగవలసి వున్న స్థలాన్ని నేడు యూనియన్ హోంశాఖ మంత్రి పండిట్ పంత్ చూశారు ఈ స్థలం ఖాల్సా కాలేజీకి వెనుకనున్న మిలిటరీ గ్రౌండ్స్‌లో వుంది

మహాసభ ప్రతినిధులకు, ప్రేక్షకులకు వసతులు ఏర్పాటు చేయబడే ఖాల్సా కాలేజీ భవనాలను కూడా ఆయన దర్శించారు.

బుడతకీచులు మొదటినుంచీ ఖూనీకోరులే

నేడు గోవాలో నిరాయుధులు, శాంతియుతులైన సత్యాగ్రహులపట్ల పోర్చుగీసు అధికారులు అవలంబిస్తున్న అమానుష విధానాలు 1493 నుంచి ఇండియాలో పోర్చుగీస్ వారు సల్పిన ఘోరాతిఘోరమైన దురంతాలను జ్ఞప్తికి తెస్తున్నాయి.

నిరపరాధులైన ప్రజలను దారుణంగా హింసించి దుర్మరణంపాలు చెయ్యడంలో వాస్కోడగామా ఆరితేరినవాడు. ఖైదీలుగా పట్టుబడిన వారి గుడ్లూడబెరికించి డాన్ ఫ్రాన్సిస్కో డి అల్మిడా తన సరదా తీర్చుకునేవాడు. స్త్రీల నాసికలు, స్తనాలు తరిగివెయ్యడం, పురుషులను సజీవంగా అగ్నిలో వేల్చడం అనే ఆఫాన్సో డి అబుకర్క్ కు అతి ఇష్టం. పోర్చుగల్ రాజుకు అబుకర్క్ ఒకసారి ఈ క్రింది విధంగా వ్రాసినాడు: "ముసల్మానులకు సంబంధించిన ఒక్క గ్రామాన్ని కాని, భవనాన్ని కాని నేను విడిచిపెట్టను ప్రాణాలతో పట్టుబడిన వారంతా అగ్నికి ఆహుతి కావలసిందే"

బుడతకీచుల రాక్షసత్వం పోర్చుగల్ కే కాక, మొత్తం యూరోపు ఖండానికే ఆనాడు అవమానాన్ని ఘటింపచేసింది

1500 సంవత్సరంలో పెడ్రో అల్వేర్స్ అను నతడు కళ్ళికోటకద్ద రెండు ముస్లిం నావలను ముట్టడించి, వాటిలోవున్న మొత్తం 600 మంది జనాన్ని వధించేశాడు. 1501 లో గోవాకు అవల అంజదీవికి సమీపంలో వాస్కోడగామా ఒక ముస్లిం యాత్రికుల నావను అటకాయించి పట్టుకొని నిష్కారణంగా దానిని నీటిలో ముంచివేయించాడు. వందలకొలది స్త్రీలు, శిశువులు పురుషులు ఊపిరి సలపక నీటిలో కొట్టుకులాడుతూ ఎలుకలవలె చనిపోతుంటే తన నావ "పోర్టుహోల్" గుండా ఆ దృశ్యం చూచి వాస్కోడగామా ఆనందించాడు నీళ్ళపై తేలియాడే పసికందులను బల్లెలతో పొడిచివేయించాడు ఈదడానికి ప్రయత్నించిన స్త్రీ, పురుషులను ఇనుప గుదియలతో చావ మోదించాడు. ఈ హింసాకాండనంతా కళ్ళారా కాంచి డగామా ఆనందంతో పొంగిపోయినాడట.

1502 లో కాలికట్ కు అనతి దూరంలో 800 మంది జాలరులు చేపలు పట్టుకోడానికి ఓడలో వెళ్తుండగా డగామా వాళ్ళను అటకాయించి, వాళ్ళందరి కాళ్ళు, చేతులు, తలలు ఖండించి, శిథిలావయవాలను ఓడ నిండా పేర్పించి, దానిని ఒడ్డుకు కొట్టుకు వచ్చేటట్టు చేశాడట.

1507 లో బొంబాయికి సమీపంగా డాన్ ఫ్రాన్సిస్కో డి అల్మిడా 7 ముస్లిం నావలను ముట్టడించి ఆ యేడింటిలో ఒక్క పురుగునైనా ప్రాణంతో వదలకుండా చంపించాడు అదే సంవత్సరం అతని కాప్టెన్ లలో ఒకడు తన్ననూర్ నావను పట్టుకుని, నావికుల నందరిని తెరచాపలోవేసి గట్టిగా కుట్టించి సజీవంగా వాళ్ళను సముద్రంలో ముంచివేయించాడు. అతడే 1509 లో దయ్యూ సమీపంలో సముద్రతీరం పొడుగునా కనిపించిన ప్రాణికోట్లు పట్టుకుని వారి అవయవ శకలాలు ఎగిరిపోయి గ్రామాల్లోపడేట్టు వారందరిని వరుసపెట్టి కాల్పించాడు తన విజయయాత్రకు దీనిని చిహ్నంగా అతడు పరిగణించాడట.

1510 లో ఆఫాన్సో డి అబుకర్క్ గోవాలో తన సేనలను దింపి మూడు పగళ్ళు మూడు రాత్రులు స్త్రీ పురుష శిశువృద్ధ వివక్షత లేకుండా ఆబాల గోపాలాన్ని చిత్రవధ చేయించాడు. ఈ హత్యాకాండవల్ల గోవావీధులలో మానవరక్తం కాలువలై పారింది. మహమ్మదీయులను కట్టలు కట్టలుగా మసీదులలో అగ్నిహోత్రంలో పడవేసి కాల్పించాడు.

1513 లో అబుకర్క్ కాలికట్‌లోని జమోరిన్‌ను వంచనచే చంపించాడు 1531 లో డయాగో డ సిల్వీరా మంగుళూరు, సూరత్ పట్టణాలలో పెద్దపెట్టున దోపిళ్లు, హత్యలు కొనసాగించాడు.

1531లో నునో డ కున్హా డయ్యూ, డామన్ లలో ఒక్క పురుగులేకుండా అందరినీ చంపించాడు.

1537 లో గుజరాత్ సుల్తాన్ బహదూర్ షాను డ కున్హా పోర్చుగీస్ నావలోకి ఆహ్వానించాడు బహదూర్ షా తనకు ప్రాణమోసం జరుగుతుందని అనుమానించి తప్పించుకు పారిపోవడానికి ప్రయత్నించాడు సముద్రంలో ఈదుకుంటూ తీరానికి చేరే లోపుగా అతణ్ణి డ కున్హా నావికులలో ఒకడు కనిపెట్టి చంపివేశాడు.

1543 లో మార్టిన్ అఫాన్సో డి సౌజా తిరువాన్కూరులో ఒక దేవాలయంలో ప్రవేశించి పూజారులను, భక్తులను అమానుషంగా హింసించి రెండు పీపాలనిండా బంగారాన్ని కాజేసుకుపోయినాడు

1555 లో ఫ్రాన్సిస్కో బారెటో కరాచీకి సమీపంలో గల టట్టాలో ప్రవేశించి ఒక్క రోజులో 9 వేలమంది ముస్లిముల కుత్తుకలు కోయించాడు.

1564 లో మలబార్ సముద్రతీరంపై అడుగుపెట్టిన బుడతకీచు సైన్యాలు సంహారానికి తమ చేతులకు [illegible] దేశ కన్ననూరు, తెల్లిచేరిలమధ్య మొత్తం 40,000 కొబ్బరి చెట్లను కత్తుల కెరవేసి తమ చేతుల దురద తీర్చుకున్నారు

ఇండియాలో పోర్చుగీసువారు సల్పిన దురంతాలలో కొన్ని మాత్రమే పైన పేర్కొనబడినవి ఇవి కల్పితాలు కావు, అతిశయోక్తులు కావు. కావడానికి వీటిని వ్రాసినవారు ఇతరులెవరో కాదు "కొరియా" అను పోర్చుగీసు చరిత్రకారుడే

["లింక్" నుంచి]

కటక్ లో సోమవారంనాడు ఏకధాటిగా వర్షం కురిసినందున స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం కొంత విరమింపబడింది.

అరవిందాశ్రమంలో అరవింద జయంతి, స్వాతంత్ర్యోత్సవం

పుదుచ్చేరి, ఆగస్టు 14—శ్రీ అరవిందాశ్రమంలో నేడు శ్రీ అరవిందజయంతి భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుపబడ్డాయి

నేడు ఉదయం మాతృశ్రీ ఆశ్రమవాసులకు, ఇతరులకు తన బస బాల్కనీనుంచి దర్శనమిచ్చింది తర్వాత వారందరూ శ్రీ అరవిందుల సమాధిని దర్శించారు సమాధి గులాబీపూలతో అలంకరించబడింది గులాబీల గుబాళింపుతోను, సుగంధ ధూపాల వాసనతోను అపూర్వ వాతావరణం కల్పించబడింది.

ఇంతవరకు ప్రకటితం కాని శ్రీ అరవిందుని "దేవోత్తముని అవతరణ" అనే పద్యం గల ఒక కరపత్రం ప్రతులను మాతృశ్రీ ఉదయం 9-0 గంటలకు తన ఆశీస్సులతో సహా భక్తాళికి అందజేసింది

సాయంకాలం ప్లేగ్రౌండులో మాతృశ్రీ సమక్షంలో వినోద ప్రదర్శనం జరుపబడింది ప్రదర్శనం తర్వాత ధ్యానానంతరం, మాతృశ్రీ అందరికి మిఠాయి పంచిపెట్టింది. వందేమాతర గీతాలాపంతో సమావేశం సమాప్తమైంది.

"పోర్చుగీసువారి సవాలుకు సమాధానం రక్తపాతంతో కాదు"

—రాజ్యసభలో రాధాకృష్ణన్ ప్రసంగం

న్యూఢిల్లీ, ఆగస్టు 16—గోవాలో వీరమరణం చెందిన సత్యాగ్రహులపట్ల గౌరవసూచకంగా రాజ్యసభ సమావేశం నేటి ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం అరగంటసేపు వాయిదా వేయబడింది

అ తరుముందు హోంమంత్రి పండిట్ గోవిందవల్లభపంత్, ప్రసంగిస్తూ పోర్చుగీసువారి చర్య "క్రూరమైనది" అని విమర్శించారు గోవా సమస్యా పరిష్కారానికి శాంతియుతపద్ధతులనే ఇండియా అనుసరించగలదనే దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటన చేశారు తాజాగా అందిన అధికార సమాచారం ప్రకారము పోర్చుగీసు పోలీసు కాల్పులవల్ల 15 మంది మరణించినట్లు కూడా తెలియజేశారు

నిరాయుధులైన సత్యాగ్రహులమీద పోర్చుగీసు అధికారులు కాల్పులు జరపడంలో రాజకీయ సమస్య అనేదేదీ లేదని, కాగా యిది నాగరిక ప్రవర్తన, మానవ సౌహార్దానికి సంబంధించిన విషయమని కూడా హోంమంత్రి స్పష్టం చేశారు. ప్రపంచంలోని నాగరిక జాతులన్నీ ఈ సంఘటనలను గుర్తించగలవనే విశ్వాసాన్ని కూడా పండిట్ పంత్ ప్రకటించారు.

సభాధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణన్, హోంమంత్రి ప్రకటించిన అభిప్రాయాలతో ఏకీభవిస్తూ యిలా అన్నారు:—

"ఇదంతా మనను రెచ్చగొట్టడానికే ఇది మనకొక సవాలువంటిది ఈ సవాలుకు మన సమాధానాన్ని రక్తపాతంద్వారాను, ఉద్రేకం ద్వారాను కాక, వివేకం హృదయంతోను, దూరదృష్టితో కూడిన వివేకంతోను యివ్వాలి. మనం ఎంతమాత్రం, ఉద్రేకపూరితమైన భావాలకు, ఓర్మిని కోల్పోయిన ప్రవర్తనకు కారకులం కారాదు."

వీరమరణం చెందిన సత్యాగ్రహుల కుటుంబాలకు సభవారి తరఫున తమ సంతాపాన్ని తెలియజేశారు.

"పండిట్ పంత్, తన ప్రసంగం ప్రారంభంలో గోవాలో మన సోదరులు యింతమంది కాల్చివేయబడడం, గాయపడడం ప్రతి ఒక్కరికి అమిత విచారాన్ని కలిగిస్తున్నదని అన్నారు గోవా పౌరులు పారతంత్ర్యం నుంచి విముక్తి పొందడానికి, స్వాతంత్ర్యాన్ని సాధించడానికి చిరకాలంగా పోరాటాలు కొనసాగిస్తున్నారని, అందుకు వారు అనేక త్యాగాలు చేసినారని కూడా అన్నారు. ఇండియాకు స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత, గోవనుల స్థితి మరీ దుర్భరమైపోయినదని. తమ చుట్టూవున్నవారు స్వతంత్రులు కాగా, తాము మాత్రమే పారతంత్ర్యాన్ని

(మిగతా 1 వ కాలంలో)

అగ్నివర్షం మధ్య జాతీయ పతాకతో ముందుకు సాగిన భారతీయ వీరాంగన

ఆమెను రక్షించబోయి వీరస్వర్గమలంకరించిన ఇద్దరు వీరులు

గోవా సరిహద్దు, ఆగస్టు 15—

గోవా విమోచనోద్యమ సందర్భంగా భారతీయ సత్యాగ్రహులు బాండావద్ద గోవా భూభాగంలో ప్రవేశించి, సుశిక్షితులైన వీర సైనికులవలె ఒకరివెనుక ఒకరు పోర్చుగీసు అధికారుల మరతుపాకులను వీరోచితంగా నెదిర్చి నేలకొరిగిన అమరగాథ తెలియవచ్చింది.

నిరాయుధులైన స్వాతంత్ర్య వీరులు అకుంఠిత దీక్షతో, అసమానమైన ధైర్యసాహసాలతో గోవా విముక్తి సాధనకై ముందుకురకడం, పోర్చుగీసు సామ్రాజ్యవాదుల కావలిబంటులైన అధికారులు తుపాకులు గురిపెట్టికాల్చడం, భారతీయ సత్యాగ్రహులు నేలకొరగడం మున్నగు దృశ్యాలను కళ్లారా చూసిన వ్యక్తులు ప్రకటించిన విషయాలు దిగువ పేర్కొనబడ్డాయి:

ఈ ప్రాంతానికి మొత్తం 600 మంది సత్యాగ్రహులు వచ్చారు అందులో 35 మంది ఒక జట్టుగా బయలుదేరి గోవా భూభాగంలో ప్రవేశించారు ఆ జట్టు సరిహద్దు దాటి 20 అడుగులవరకైనా వెళ్ళకముందే ఆ ప్రాంతంలో కావలి కాస్తున్న పోర్చుగీసు పోలీసులు గాలిలోకి పెక్కుసార్లు తుపాకి గుండ్లు కాల్చారు

బాండా సంఘటనలన్నీ సరిహద్దు ప్రాంతంలో గుమిగూడిన పందలాది ప్రజల కంటిచూపు మేరలోనే జరిగాయి వారిలో కొంతమంది అమెరికన్‌లు కూడా వున్నారు సత్యాగ్రహులు శాంతియుతంగా గోవా భూభాగంలో ప్రవేశించడానికి సన్నద్ధం కావడం సరిహద్దు దాటినంతనే సత్యాగ్రహులను అతిక్రమించిన వారిని కన్నడ్డటుగా కాల్చివేయడానికి పోర్చుగీసు అధికారులు సిద్ధం కావడం ప్రజలు చూశారు.

బాండావద్ద గోవా భూభాగంలో ప్రవేశించిన సత్యాగ్రహుల తొలిజట్టుకు శ్రీ వి డి చితాలే శ్రీ వసంతరావుఓక్ నాయకత్వం వహించారు ఆ జట్టు గోవా భూభాగంలోకి ప్రవేశించగానే ఇంకొక జట్టు వెంటనే ముందుకు వచ్చి గోవా భూభాగంలోకి వెళ్ళింది. ఈ రెండవ జట్టు సరిహద్దు దాటి 20 గజాలు వెళ్లారో లేదో పోర్చుగీసు పోలీసు కాల్పులు ప్రారంభించారు. పోర్చుగీసు పోలీసులు సత్యాగ్రహుల తలలపైకి తుపాకులను గురిపెట్టి కాల్చినట్టు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు కాని, మొదటి తడవ జరిగిన కాల్పులలోనే శ్రీ వసంతరావు ఓక్‌పై తుపాకి కాల్చబడినట్లు ఆయనకు సమీపంలో వుండి చూసిన వ్యక్తులు చెప్పారు.

నాయకులు లోగడ ఇచ్చిన సలహాలను అనుసరించి పోర్చుగీసు పోలీసులు కాల్పులు ప్రారంభించగానే సత్యాగ్రహులు నేలమీద బోర్లగా పడుకున్నారు పలువురు నేలపై బోర్లగా పడుకొని ముందుకు వెళ్ళకుండా ఆగిపోయారు ఆ విధంగా రెండుమూడు నిమిషాలు గడిచింది ఆ సమయంలో పోర్చుగీసు ఆఫీసర్లు తుపాకులను సత్యాగ్రహులపై గురిపెట్టి [illegible] కుర్చీలలో కూర్చున్నారు. తర్వాత పోర్చుగీసు అధికారులు కుర్చీలలోనే కూర్చుండే కాల్పులు ప్రారంభించారు.

ఆ కాల్పులలో 15 మంది మరణించి వుండవచ్చు. లేదా [illegible] గాయపడి వుండవచ్చు. ఈ కాల్పులు సత్యాగ్రహుల తలలపైకి గురిపెట్టి జరపబడినట్లు కొంతమంది ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ఆ తర్వాత కొద్దిసేపటిలో సత్యాగ్రహులు ముందుకు నేలపై ప్రాకడం ప్రారంభించారు. ఆ సత్యాగ్రహులు ఎప్పుడైతే ప్రాకడం ప్రారంభించారో అప్పుడే వారిపైకి కాల్పులు ప్రారంభమైనాయి. ఈ సారి పోర్చుగీసు పోలీసు తుపాకులను సత్యాగ్రహుల శరీరాలపైకి గురిపెట్టి కాల్చినట్లు ఒక అమెరికన్ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు.

ఆటి సమయంలో సత్యాగ్రహుల తొలి జట్టులోవున్న శ్రీమతి సుభద్రాబాయి సాగర్, (మధ్యప్రదేశ్) జాతీయ పతాకాన్ని నాయకుని వద్దనుంచి తీసుకొని ధైర్యంగా లేచి నిలబడి ముందుకునడువసాగింది ఆమరుక్షణమే ఆమె "భారత్ మాతాకీ జై", "భారత్ మాతాకీ జై" అని నినాదాలిస్తుండగానే ఆ సమీపంనుంచి రివ్వున ఒక తుపాకిగుండు వచ్చి ఆ వీరనారీమణిని బలిగొన్నది ఆ తుపాకిగుండు వచ్చి ఆమె కంఠానికి కొట్టుకుంది ఆమె నేల కొరిగిన తర్వాత కూడా కాల్పులు సాగించబడ్డాయి ముందుకు ప్రాకడానికి ప్రయత్నించిన ప్రతి వలంటీరును పోర్చుగీసు పోలీసులు కాల్చివేశారు ఆ కాల్పులలో చాలమంది వలంటీర్లు చనిపోయారు క్షతగాత్రుల సంఖ్య కూడా కాల్పులు సాగిన కొద్దీ పెరిగిపోతున్నది ఆ సమయంలో చనిపోయిన వ్యక్తులను గాయపడ్డ వారిని తీసుకొని వెనుకకు అవసరమైతే ప్రాకుకుంటూ అయినా రావలసిందిగా ఇండియా భూభాగం నుండి లౌడ్‌స్పీకర్ల ద్వారా సూచనలు యివ్వబడాయి అప్పుడు అమెరికన్ పత్రికా విలేకరులు గోవా భూభాగంలోకి వెళ్ళి సత్యాగ్రహులను ఇండియా భూభాగంలోకి తీసుకొని వచ్చారు.

ఈ సంఘటనలన్నీ 25 నిమిషాలలో జరిగాయి బాండాలోనే ఆగస్టు 3 వ తేదీని పోర్చుగీసు పోలీసులు జరిపిన కాల్పులలో ఇద్దరు సత్యాగ్రహులు మరణించారు.

శ్రీమతి సుభద్రాబాయి

న్యూఢిల్లీ, ఆగస్టు 16—పోర్చుగీసు పోలీసులు జరిపిన కాల్పులలో శ్రీమతి సుభద్రాబాయి సాగర్ బ్రతికేవున్నదని ఇండియా హోంశాఖమంత్రి పండిట్ పంత్ నేడు రాజ్యసభలో ప్రకటించారు. ఆమె పోలీసు కాల్పులలో మరణించినట్లు నేటి ఉదయం పత్రికలు ప్రకటించాయి ఆమె విషయమై ఈ సమాచారం అందిన వెంటనే పండిట్ పంత్ రాజ్యసభలో గోవా పరిస్థితులపై మాట్లాడుతూ చెప్పారు

కరన్ జోర్ లో

కాజల్ రాక్ కు సమీపంలో కరన్ జోర్ వద్ద 174 మంది సత్యాగ్రహులు రైల్వే సొరంగం గుండా గోవా భూభాగంలోకి ప్రవేశించడానికి బయలుదేరారు [illegible] సత్యాగ్రహులు సొరంగం పైకెక్కి సొరంగంలోగుండా గోవా భూభాగంలో ప్రవేశించడానికి ప్రయత్నించారు ఈ ప్రాంతం నుంచి గోవాలో ప్రవేశించడానికి అదొక్కటే మార్గం కూడా సత్యాగ్రహులు సొరంగంలో గుండా వెడుతుండగా ఒక మలుపులోకి వచ్చినప్పుడు సొరంగం రెండవవైపునుంచి పోర్చుగీసు పోలీసులు కాల్పులు సాగించారు ఆ సొరంగానికి మలుపు వుండడం మూలంగానే తమలో చాలమందికి రక్షణ చేకూరిందని సత్యాగ్రహులు చెప్పారు

పోర్చుగీసు పోలీసులు 5 నిమిషాల సేపు కాల్పులు జరిపిన తర్వాత సత్యాగ్రహులు ఆకాల్పులలో చనిపోయిన 14 మంది మిత్రులను సొరంగంలోనే విడిచి తిరిగి వచ్చారు.

డాక్టర్ సుందరం ఢిల్లీ ప్రయాణం

సావంత్‌వాడి, ఆగస్టు 16—ప్రధాని పండిట్ నెహ్రూకు గోవా సత్యాగ్రహోద్యమం గురించిన వివరాలు అన్నీ తెలియజేయడానికి గాను పార్లమెంటు సభ్యుడు డాక్టర్ లంకసుందరంగారు నేడు బెల్గాంనుంచి విమానంలో ఢిల్లీ వెళ్తున్నారు.

సావంత్‌వాడి సరిహద్దును కాలినడకను వెళ్తున్న బొంబాయి ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ మధు దండావతేను సత్యాగ్రహం చేయవలదని అర్థించారు.

ఆంధ్ర రాజభవన్ లో స్వాతంత్ర్య దినోత్సవం

కర్నూలు, ఆగస్టు 15—స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంలో నేటి సాయంకాలం రాజభవన్ లో విందు జరిగింది ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, తదితర మంత్రులు, పబ్లిక్ సర్వీసు కమిషన్ చెయిర్మన్ శ్రీ వివేకానందమూర్తిగారు, యితర సభ్యులు, స్పీకరు శ్రీ లక్ష్మీనరసింహం దొరగారు, డిప్యూటీ స్పీకరు శ్రీ కల్లూరి సుబ్బారావుగారు, చీఫ్ సెక్రటరీ శ్రీ పుల్లారెడ్డిగారు, తదితర అధికారులు, అనధికారులు పెక్కుమంది ఈ విందులో పాల్గొన్నారు ప్రెసిడెంట్ ప్రసాద్, గవర్నరు శ్రీ త్రివేదీతో కలిసి, సుందరంగా అలంకరించబడిన రాజభవన్ పూలతోటలో తిరుగుతూ విందులో పాల్గొన్న పెక్కుమందిని కలుసుకున్నారు విందు అనంతరం, కుమారి కమల నృత్యాన్ని ప్రెసిడెంట్ తిలకించారు ఆ తరువాత జెమినీ సర్కస్‌కు చెందిన కుమారి మణి కుమారి లీల అనే యిద్దరు బాలికలు వ్యాయామ ప్రదర్శనలు చేశారు

నేటి ఉదయం జరిగిన పోలీసు విన్యాసంలో పాల్గొన్న దళాలకు, తమ సంతోష సూచకంగా 500 రూపాయలను బహూకరించినట్లు తెలుస్తున్నది.

కర్నూలులో విపరీతంగా వర్షం

కర్నూలులో గత రాత్రి విపరీతంగా గాలివాన కొట్టింది దాదాపు ఆరు అంగుళాల వర్షం కురిసిందని అంచనా వేస్తున్నారు పోలీసు మైదానం యావత్తు జలమయం కావడంవల్ల ప్రెసిడెంట్ రాక సందర్భంలో నేటి ఉదయం అక్కడ జరగవలసిన పిల్లల కార్యక్రమం రద్దు చేయబడింది

ద్రావిడ కజగం నాయకుడు శ్రీ ఇ వి రామస్వామి నాయకర్ ఆగస్టు 14 వ తేదీ రాత్రి చిదంబరంలో బహిరంగ సభలో మాట్లాడుతూ [illegible] అనుకూలమైన పరిస్థితులలో కొనసాగించే ఉద్దేశంతోనే [illegible] ఉద్యమం వాయిదా వేయబడిందని చెప్పారు.

దేశంలో హర్తాళ్

(3 వ పేజీ తరువాయి)

కాని నడిపేవారిపై దాడి చెయ్యగలమని ప్రదర్శకులు బెదిరిస్తున్నందున నిన్న అర్ధరాత్రి [illegible], దాదర్‌ల మధ్య సాయుధ పోలీసులు నియమించబడినారు

మంగళవారంనాడు హర్తాళ్ జరపాలని ఢిల్లీ, కలకత్తా, నాగపూర్, హైదరాబాద్ మున్నగు పెక్కు ప్రాంతాలలో నిన్ననే నిర్ణయించబడింది

అహింసా వ్రతులైన సత్యాగ్రహులు తుపాకి కాల్పులకు నేల కొరిగిన వార్త తెలియగానే బొంబాయిలో విషాదచ్ఛాయలు ఆవరించినాయి, పోర్చుగీస్ పాలనను ఖండించే నినాదాలతో ప్రధాన వీధులగుండా పెద్ద ఊరేగింపు జరపబడింది

హైదరాబాద్ లో

హైదరాబాద్, ఆగస్టు 16—పోర్చుగీస్ పోలీసుల కాల్పులకు నిన్న నిరాయుధులైన సత్యాగ్రహులు బలి అయినందుకు సంతాపం, నిరసన ప్రకటించే నిమిత్తం హైదరాబాద్, సికిందరాబాద్ నగరాలలో నేడు హర్తాళ్ జరిగింది.

విద్యార్థులు కాలేజీలకు, స్కూళ్ళకు వెళ్ళకుండా ప్రదర్శనాలలో పాల్గొన్నారు. దుకాణాలు, వాణిజ్య కేంద్రాలు పూర్తిగా మూసివేయబడినాయి.

నేడు వార్తాపత్రికలు లేనందున రేడియో వార్తలు వినడానికి పెక్కు చోట్ల జనం గుంపులు గుంపులుగా చేరారు.

గోవా మృతవీరులకు జోహార్లు అర్పించే నిమిత్తం హైదరాబాద్‌లోని అఖిలపక్ష గోవా విమోచన సమితి నేటి సాయంత్రం బహిరంగ సభ జరుపనున్నది.

నాగపూర్ లో

నాగపూర్, ఆగస్ట్ 16—నిరాయుధులైన సత్యాగ్రహులు పోర్చుగీస్ కాల్పులకు నేల కొరిగినందుకు సంతాపసూచకంగా నాగపూరులో పూర్తిగా హర్తాళ్ జరిగింది, వాణిజ్య వ్యాపారాలు నిలిచిపోయినాయి దుకాణాలు విద్యాసంస్థలు, ప్రకాశసంస్థలు మూసివెయ్యబడినాయి,

నాగపూర్‌లోని అన్నిగోడలపైన గోవా పరిణామాలనుగురించిన తాజావార్తలు ఎప్పటికప్పుడు వ్రాయబడుతున్నాయి.

నిన్న సాయంత్రం. పీకూడా పి ఎస్. పి., జనసంఘం, ఫార్వర్డ్‌బ్లాక్, కమ్యూనిస్టు పార్టీల వాళ్లు నగరంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ హర్తాళ్ జరపవలసిందని కోరారు.

నేటిఉదయం నగరంలో పెక్కు ఊరేగింపులు బయలుదేరినాయి. ఇండియాప్రభుత్వం గట్టిచర్యలు గైకొనాలని, సాలజార్ ప్రభుత్వం నశించాలని నినాదాలు చేశారు.

మద్రాసులో

మద్రాసు, ఆగస్టు 15—గోవా సత్యాగ్రహులపై పోలీసులు కాల్పులు జరిపారనే వార్తలు వినరాగానే, చెన్నపురిలో నేడు జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవపు వేడుకల ఉత్సాహం తగ్గిపోయింది.

చెన్నపురి నుంచి వెళ్ళిన కొంతమంది సత్యాగ్రహుల తాలూకు బంధువులు, మిత్రులు వార్తాపత్రికల, వార్తా సంస్థల కార్యాలయాలకు గోవా పరిణామాలను గురించి తెలుపవలసిందిగా టెలిఫోన్ చేస్తూ వచ్చారు.

మద్రాసు, ఆంధ్ర, మైసూరు, తిరువాన్కూరు—కొచ్చిన్ రాష్ట్రాల నుంచి అనేకమంది సత్యాగ్రహులు గోవాకు వెళ్ళివున్నారు,

నెల్లూరులో

నెల్లూరు, ఆగష్టు 16—తెల్లవారేసరికి పత్రికలలో గోవా కాల్పులవార్తలను పత్రికలలో చూడగానే ఈ పట్టణంలోని ప్రజలెల్లరు దిగ్భ్రాంతులైనారు.

వి ఆర్. కాలేజీ విద్యార్థులు, ఇతర స్కూళ్ళ విద్యార్థులు నేడు సమ్మె చేశారు

ఉదయం రమారమి వెయ్యిమంది విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి "క్విట్ గోవా", "సాలజార్ నశించాలి" అని నినాదాలుచేస్తూ ఊరేగింపు చేశారు.

పట్టణమంతటా హర్తాళ్ జరుగుతున్నది. అన్నిపార్టీలవారు కలిసి సాయంకాలం బహిరంగసభ జరపడానికి ప్రయత్నాలుచేస్తున్నారు

పట్టణమంతటా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ఢిల్లీలో

న్యూఢిల్లీ, ఆగష్టు 16—పోర్చుగీసువారి కిరాతకత్వం ఎడల నిరసనగా నేడు ఢిల్లీలో మార్కెట్లు అన్నీ మూసివెయ్యబడినాయి.

పోర్చుగీస్ పోలీసులు అమానుషంగా జరిపిన కాల్పులకు నిరసన తెలిపే నిమిత్తం ఢిల్లీలో పూర్తిగా హర్తాళ్ జరపాలని ఇక్కడి అఖిలపక్ష గోవా విమోచన సమితి నిన్ననే ఆదేశించింది.

సమితి అత్యవసరంగా జరిపిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం చెయ్యబడింది. అన్ని రాజకీయపక్షాల నాయకులు, వ్యాపారస్థులు, కార్మిక సంఘాలప్రతినిధులు దీనికి హాజరైనారు.

ఇండోర్ మిల్లుకార్మికులకు బోనసు

ఇండోర్, ఆగస్టు 16—ఇండోర్ టెక్స్‌టైల్ మిల్లులలో పనిచేస్తున్న దాదాపు 20 వేలమంది కార్మికులు 1951 నుంచి 1957 వరకు సంవత్సరానికి 1½ జీతాన్ని బోనసుగా పొందనున్నారు ఇందుకు సంబంధించిన ఒడంబడికపై నేడిక్కడ మిల్లుయజమానులు, మజ్దూర్ సంఘం ప్రతినిధుల సంతకాలు జరిగినవి.

స్వాతంత్ర్యోత్సవం సందర్భంగా వెనుకటి ఫ్రెంచి స్థావరాలలోని ప్రజలకు ఇండియా ప్రభుత్వం తరఫున మహా ఆడ్మినిస్ట్రేటర్ శ్రీ సి. ఎస్. కేశవాచారి శుభాకాంక్షలను అందజేశారు.

గోవా స్వాతంత్ర్య సమర చరిత్ర

1510 లో అల్బూకర్కు గోవాను స్వాధీనం చేసుకొన్నప్పటినుంచి కూడా పరదేశీ దాస్యం నుంచి విమోచన పొందడానికి గోవా ప్రజలు పోరాడుతూనే వున్నారు ఈ 15 వ తేదీ సత్యాగ్రహం ఈ పోరాటంలో ఒక దశగా భావించబడుతున్నది.

అంతకుముందు ఏమి జరిగినా, పోర్చుగీసు దాస్యం నుంచి విడివడడానికి రాజకీయ చైతన్యవంతులైన ప్రజలు చేసిన ముఖ్య ప్రయత్నం 1946 జూన్ 18 వ తేదీన జరిగింది. ఆ రోజున సోషలిస్టునాయకుడు డాక్టర్ రామమనోహర్ లోహియా నాయకత్వంక్రింద సత్యాగ్రహం జరిగింది. ఆ సమయంలో సత్యాగ్రహం చేసినవారిలో 14 మందికి పోర్చుగీసు అధికారులు దేశాంతర వాసశిక్ష విధించారు. వారిలో ఒక్కరు మాత్రమే ఇండియాకు తిరిగి రాగలిగారు. మరి ముగ్గురు ఇంకా డియ్యూ జైలులో మగ్గుతున్నారు

గోవా స్వాతంత్ర్య పోరాటంలో రెండవ దశ 1954 ఫిబ్రవరిలో డాక్టర్ గయిటాండే అరెస్టుతో ప్రారంభమయింది. దా. దా. నగర్ హవేలీలు విమోచన గావించబడ్డాయి. అక్కడినుంచి సత్యాగ్రహోద్యమం దినదిన ప్రవర్ధమానం అవుతూ వచ్చింది. గత జూన్ నెలలో పూనాలో గోవా విమోచన సమితి ఏర్పడడంతో ఈ పోరాటంలో నూతన ఘట్టం ప్రారంభమయింది.

శ్రీ ఈశ్వరలాల్ దేశాయ్

గోవాకు తీసుకొని పోబడుతారట

వాపి, ఆగస్టు 16 — చిన్న దామన్‌లో జరిగిన సత్యాగ్రహం సందర్భంలో అరెస్టు చెయ్యబడిన శ్రీ ఈశ్వరలాల్ దేశాయ్, మరిముగ్గురు కొద్ది రోజులలో గోవాకు తీసుకొని పోబడుతారని అతివిశ్వసనీయంగా తెలియవచ్చింది

పోర్చుగీసు సైనికులు దామన్ సరిహద్దులోని చౌకీ లన్నిటిని తిరిగి వశపరచుకొన్నారు. 12 మైళ్ళ సరిహద్దునూ పోర్చుగీసు సైనికులు రాత్రింబగళ్ళు కావలా కాస్తున్నారు.

బుడతకీచుల క్రౌర్యానికి ఢిల్లీలో తీవ్ర సంచలనం

సమస్యా పరిష్కారానికి బహుశా కొత్త చర్యలు

న్యూ ఢిల్లీ, ఆగస్టు 15—

గోవా డామన్ సరిహద్దులవద్ద పోర్చుగీస్ పోలీసులు నిర్దాక్షిణ్యంగా జరిపిన కాల్పులకు పెక్కుమంది సత్యాగ్రహులు బలి అయినారనే వార్త విని ఢిల్లీ వర్గాలవారు చకితులైనారు. ఇండియా ప్రభుత్వం ఈ విషయమై వెనువెంటనే చర్య గైకొనాలని కొంతమంది పార్లమెంట్ సభ్యులు అర్థించారు.

ప్రస్తుత పరిస్థితిని గురించి ప్రధాని పండిట్ నెహ్రూ పార్లమెంటులో త్వరలోనే—బహుశా రేపే ఒక ప్రకటన చెయ్యగలరని భావించబడుతున్నది.

గోవా సమస్యాపరిష్కారానికి శాంతియుత పద్ధతులను మాత్రమే అవలంబించాలనే పూర్వప్రకటిత విధానాన్ని ఇండియా విడనాడదని, అయితే, గోవాలో పోర్చుగీస్ పాలన త్వరగా సమాప్తమయ్యేటట్లు చెయ్యడానికి వీలుకోగల కొన్ని చర్యలను ప్రధాని ప్రకటించవచ్చునని అతి విశ్వసనీయంగా తెలియవచ్చింది.

ఇండియా సర్వసత్తాధికారాలకు భంగం కలిగించినట్లు భావించడానికి ఆస్కారమున్న కొన్ని సైనిక చర్యలను పోర్చుగీస్‌వారు గైకొన్నట్లు ఇండియా ప్రభుత్వానికి సమాచారం అందిందట ప్రస్తుతం ఈ విషయమై శ్రద్ధగా పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

పోర్చుగీస్ పోలీసుల కాల్పుల వార్త దావానలం వలె వ్యాపించగానే స్వాతంత్ర్య దినోత్సవపు వేడుకలు నిలిచిపోయినట్లు యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా విలేకరి తెలియజేస్తున్నాడు అన్నివర్గాలకు చెందిన ప్రజలు ఈ పరిణామాలపట్ల సంతాపం ప్రకటించారు

గోవా సమస్యపై తలెత్తుతున్న పరిణామాలనుగురించి బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ గంట గంటకు ప్రధాని నెహ్రూకు తెలియజేస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్‌గారు రాష్ట్రపతి భవన్‌లో చేసిన విందుకు వచ్చినప్పుడు ప్రధాని నెహ్రూ విచలిత మనస్కులైవున్నట్లు కనబడ్డారు. ఎప్పుడూ లేనిది, చాలా త్వరగా ఆయన అక్కడనుంచి వెళ్ళిపోయారు.

ఈ విందులో కూడా గోవా పరిస్థితిని గురించే అందరు మాట్లాడారు. విదేశ రాయబారులు పరిస్థితి ఎలా వున్నదోనని ఆతృతతో వాకబ్ చేశారు.

పార్లమెంట్‌లోని ప్రతిపక్షసభ్యులు పరిస్థితిని సమీక్షించడానికి ఆచార్య కృపలాని ఇంటిలో సమావేశమైనారు పార్లమెంట్‌లోని ఉభయ సభలలోను ఈ విషయం ప్రస్తావించాలనివారు నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఢేబర్ యిలా అన్నారు.

"ఈ వార్త చాలా హృదయ విదారకంగా వున్నది. నిరాయుధులైన వలంటీర్లపై పోర్చుగీస్‌వారు అమానుషంగా సాగించిన ఘోర కృత్యాలపట్ల బాధ, నిరసన తెలుపడానికి మాటలు చాలవు.

"మృతవీరుల కుటుంబాలకు మొత్తం దేశం సానుభూతి చూపుతుందనడంలో సందేహంలేదు ఈ సందర్భానికి తగినట్లు ప్రజలు ప్రశాంతంగాను, నిగ్రహంతోను ఈ విషాద సంఘటనను భరించగలిగాలి."

ఈ విషాద పరిస్థితి త్వరలోనే సమాప్తమయ్యేటట్లు ప్రధాని చెయ్యగలరని తాను ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి డాక్టర్ రామ్ సుభగ్ సింగ్ తెలియజేశారు.

శ్రీమతి సుచేతా కృపలానీ (పి. ఎస్. పి.) యిలా వ్యాఖ్యానించారు:—

"పోర్చుగీస్‌వారి అనాగరికమైన పాశవిక చర్య హృదయ విదారకంగా వున్నది. దీనిని ఖండించడానికి మాటలు చాలవు ఈ పరిస్థితిని ప్రభుత్వం శ్రద్ధగా పరిశీలించి దానిని అంతమొందించడానికి వెంటనే చర్య గైకొనాలి."

గట్టి చర్యలు గైకొనాలని అభ్యర్థన

కమ్యూనిస్టు నాయకుడు శ్రీ ఎ. కె. గోపాలన్ యిలా అన్నారు:—

"నిరాయుధులైన సత్యాగ్రహులను అమానుషంగా చంపుతుంటే మనం ఎంతకాలం సహించగలం? ఇంకా అనేకమంది బలి కాకముందే గోవాను వెంటనే విముక్తి చెయ్యడానికి గట్టి చర్యలు గైకొనేటట్లు ప్రజలిప్పుడు ప్రభుత్వాన్ని వొత్తిడి చెయ్యాలి."

గోవాలో పోర్చుగీస్ పాలనకు స్వస్తి జరగడం ప్రారంభ మయిందని, ఇక ఇండియా ప్రభుత్వం చర్య గైకొనవలసిన సమయం ఆసన్నమయిందని శ్రీ సారంగధరదాస్ (పి. ఎస్ పి) పేర్కొన్నారు.

అహింసాప్రవృత్తులైన సత్యాగ్రహుల పట్ల సభ్యతతో ప్రవర్తించడం పోర్చుగీస్ అధికారులకు తెలియదని, ఆయుధాలతో వ్యవహరించేనే వారికి బోధపడుతుందని శ్రీ వి. జి. దేశపాండే (హిందూ మహాసభ) విమర్శించారు.

బ్రిటిష్‌వారి పాలనలో లాఠీ దెబ్బలు తినడం కారాగారవాసం చెయ్యడం మాత్రమే జరిగేదని, పోర్చుగీస్‌వారు యిప్పుడు సాగిస్తున్న అమానుష కృత్యాలవల్ల వారి పరిపాలన అంతం కాగలదని మిస్టర్ జోకిమ్ ఆల్వా (కాంగ్రెస్) హెచ్చరించారు.

ఏమి చెప్పడానికీ తనకు తోచడం లేదని, హృదయ విదారకంగా వున్నదని చెబితే చాలదని, జరిగిన సంఘటన చాలా భయంకరంగా వున్నదని మిస్టర్ ఫ్రాంక్ ఆంథొనీ అన్నారు.

డిప్యూటీ స్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగార్ కిందివిధంగా వ్యాఖ్యానించారు:-

"పోర్చుగీస్ ప్రభుత్వం చర్యవల్ల దేశంలోని యువజనులు నడుం బిగించి విజయం పొందేవరకు పోరాటం సాగించడానికి ఉద్యుక్తులౌతారు. గోవా పోరాటం ఫలప్రదం కావటానికి దేవాలయాలలోను, చర్చీలలోను, మసీదులలోను ప్రతి రోజు ప్రార్థనలు జరపాలి."

భారత కమ్యూనిస్టుపార్టీ తాత్కాలిక కార్యదర్శి శ్రీ ఇ. ఎమ్. ఎస్. నంబూద్రిపాద్ కిందివిధంగా ప్రకటించారు:

"గోవాను విముక్తి చెయ్యడానికి ఇండియా ప్రభుత్వం వెంటనే గట్టి చర్యలు గైకొనవలసిన సమయం ఆసన్నమయింది.

"ఇండియా ప్రభుత్వం పోలీసు చర్య గైకొనదని స్వాతంత్ర్య దినోత్సవంనాడు ప్రధాని నెహ్రూ పునరుద్ఘాటించినందువల్ల పోర్చుగీస్‌వారు గోవా స్వాతంత్ర్య యోధులపై దాడి చెయ్యడానికి మరింతగా సాహసిస్తారు."

సత్యాగ్రహుల శాంతి విధానం: అమెరికన్ విలేకరి వివరణ

గోవా సరిహద్దుప్రాంతం, ఆగస్టు 15—నేను బాండావద్ద ఇండియా-గోవా సరిహద్దు దాటి గోవాలో ప్రవేశించిన ఉత్తరక్షణం లోనే భారతీయ సత్యాగ్రహులపై పోర్చుగీసు అధికారులు కాల్పులుసాగించినట్లు కొలంబియా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ప్రతినిధి మిస్టర్ బాస్నర్ నేడు వెల్లడించాడు. ఈయన యునైటెడ్ ప్రెస్ ఆఫ్ అమెరికాకు చెందిన మిస్టర్ జాన్ హోల్బెక్ బాండావద్ద కాల్పులను కళ్ళారా చూశారు

భారతీయ సత్యాగ్రహులు ఎట్టి హింసా చర్యలు సాగించలేదని, కనీసం రెచ్చగొట్టలైనా రెచ్చగొట్టలేదని మిస్టర్ బాస్నర్ అన్నాడు.

అమరవీరుల భౌతిక కాయాలను తీసుకొని వెళ్ళడానికైనా వలంటీర్లను గోవా పరిసరాలలోనికి పోర్చుగీసు అధికారులు అనుమతించడంలేదని అమెరికన్ విలేకరి ... కాయాలను ఇండియా సరిహద్దుకు తీసుకొని పోతాయి. (యు పి ఐ)

గోవాకు వెళ్లదలచిన సత్యాగ్రహులకు హెచ్చరిక

గుంటూరు, ఆగస్టు 13—గోవా విమోచనోద్యమ ఆంధ్రశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ తమనంపల్లి అమృతరావుగారు ఇలా వ్రాస్తున్నారు.

"గోవా నేషనల్ కాంగ్రెసు ప్రధాన కార్యాలయంనుంచి ఈవేళ ఒక లేఖ ఆంధ్ర శాఖ కార్యాలయానికి చేరింది. ఆంధ్ర దేశంనుంచి గోవా సత్యాగ్రహంలో పాల్గొనడానికి వెళ్లే ఆంధ్ర సత్యాగ్రహులు ముఖ్యంగా క్రింది సూచనలను గమనించవలసినదిగా కోరుతున్నాను."

"గోవా నేషనల్ కాంగ్రెసుకమిటీ సభ్యులు శ్రీ కేశవరావు జాదే, శ్రీయుతులు జె ఎస్ తిలక్, వి.జి. ఆపే, ఎన్. జి గోరే సభ్యులు జులై 30 వ తేదీని సంయుక్తంగా చేసిన ప్రకటనను ప్రతి సత్యాగ్రహి గమనించాలి.

"గోవా సత్యాగ్రహంలో పాల్గొనడానికి వెళ్లే సత్యాగ్రహులు క్రమశిక్షణకు లోబడివుండాలి. తమ యిష్టం వచ్చినట్లు వ్యవహరించుటకు వీలులేదు.

"ధ్వంసక చర్యలు చేయుట, జాతీయ కాంగ్రెసు సహించదు. అహింసాయుత పోరాటములో పాల్గొనుటకు అంగీకరించిన వారే ముందుకు రావాలి.

"సత్యాగ్రహములో పాల్గొనుటకు వచ్చిన సత్యాగ్రహులకుగాని, వారివెంబడి వచ్చే ఇతరులకుగాని ఆర్థిక సహాయం జరగదని గమనించాలి.

(మిగతా 5 వ పేజీలో)

బుడతకీచుల దౌష్ట్యాలు

—రెండు బ్రిటిష్ పత్రికల సమర్థన

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక విలేకరి)

లండన్, ఆగస్టు 13—భారతీయ సత్యాగ్రహులు ఇండియా-గోవా సరిహద్దు దాటి గోవాలో ప్రవేశించ యత్నించగా కొన్ని సందర్భాలలో తాను బలప్రయోగం చేసిన మాట వాస్తవమేనని గోవా గవర్నర్-జనరల్ జనరల్ జి పి గ్వెదెస్ ఒప్పుకొన్నట్లు పంజిమ్ (గోవా)లోని "లండన్ టైమ్స్" ప్రత్యేక విలేకరి ఒక కేబుల్ పంపాడు.

ఇండియాలో బ్రిటిష్‌వారు సాగించిన కృత్యాలను ఆయన శ్లాఘకవరచి, గోవా గవర్నర్-జనరల్ చర్యలను సమర్థించాడు.

గోవాలో పరిస్థితి విషమిస్తున్నదనీ, రక్తపాత ప్రమాదం, దారుణ దుస్సంఘటనలు జరిగే అవకాశం హెచ్చుతున్నట్లున్నదనీకూడా అతడు పేర్కొన్నాడు.

ఇంకా క్రింది విషయాలు తెలియజేశాడు:

"భారతీయ ఖైదీలను, సత్యాగ్రహులను అవమానపరచిన పోర్చుగీసు పోలీసులపై తీవ్ర చర్యలుతీసుకొబడినవి. ప్రభుత్వపుఉత్తరువులు ధిక్కరిస్తే తప్ప తక్కిన సందర్భాలలో రాజకీయ ఖైదీలను అవమానపరచవలదని గవర్నర్-జనరల్ ఉత్తరువు చేశాడు. కాని కమ్యూనిస్టు సత్యాగ్రహులు పోర్చుగీసువారిపై రాళ్ళు రువ్వారు.

"ఒకసారి సత్యాగ్రహులు కస్టమ్స్ నాకాను చుట్టుముట్టినారని, పోలీసులు హెచ్చరికగా కాల్పులు సాగించినమీదట మాకుపై కాల్పులు సాగించినారనీ, అటువంటి సంఘటనలలోనే థోరట్ మరణించివుంటాడనీ గ్వెదెస్ చెబుతున్నాడు."

"రక్తపాతానికి దారితీయకుండావుంటే అక్కర్యమే. ఒకవేళ రక్తపాతమే సంభవిస్తే, ఇప్పటికైనా దానిని ఆపగల బాధ్యత ఒకే ఒక వ్యక్తిమీదవుంది బలవంతం చేయడానికి ఉద్దేశించిన ఈ కుటిల ఎవ్వరి అనుమతితోను ఆమోదంతోను జరిగినదో, ఆ వ్యక్తి ఆ దేశంలోని ప్రభుత్వాధినేత కూడా."

"విదేశాలలోని వారికి శాంతి సందేశాన్ని నిరంతరం బోధ చేస్తూ వుండే వ్యక్తికి, తన దేశం విషయం వచ్చేటప్పటికి, పొరుగు ప్రాంతాలకు సంబంధించిన వాంఛలలో హిట్లరు ధోరణిని అనుసరించడం ఎలా సాధ్యపడగలదు? ఇది కేవలం చిత్తశుద్ధికి సంబంధించిన ప్రశ్నే కాని హేతువాదానికి నిలిచేది కాదు. అయితే దానికి సమాధానం కూడా పెద్ద పనులు చేయడాన్ని హింసగా పరిగణించే గాంధేయ సిద్ధాంతంలో గర్భితమైవున్న పెద్ద పొరపాటులోనే వుంది. అహింసాపూరితమైన నేరం ఎంత పాపిష్ఠిదో, హింసతో చేసే నేరం కూడా అంతే పాపిష్ఠిది. దుష్ప్రచారం చేసేవాడు, టక్కరివాడు కూడా నిస్సందేహంగా నేరస్థులే, అమాయకులైన కన్యలను మోసగించినవాడు భగవంతునియెదుట సంజాయిషీ చెప్పేవాడు తాను వారిని మానభంగం చేయలేదని చెప్పి తప్పించుకొనలేడు చెడు నడత అనే దృష్టితో చూస్తే, ఇతరుల వ్యవహారంలో అనవసరంగా జోక్యం కలిగించుకొనడమనే ప్రవర్తన కూడా శాంతికి భంగకారికావడం సంభవం" (యు పి ఐ)

నెహ్రూపై బ్రిటిష్ కన్సర్వేటివ్ పత్రిక విమర్శ

లండన్, ఆగస్టు 14—లండన్‌లోని కన్సర్వేటివ్ పత్రిక "సండే టైమ్సు" శ్రీ నెహ్రూ "చౌరీ చౌరా"ను మహాత్మాగాంధీ చూపిన ఆదర్శాన్ని గుర్తుకు తెచ్చుకొనాలని నేడు సలహా చెప్పింది "మరొక "చౌరీ చౌరా" అనే శీర్షికకింద నేటి పత్రిక సంపాదకీయం వ్రాస్తూ" 33 సంవత్సరాల కిందట మహాత్మా గాంధీ, దేశం మొత్తంమీద జరుగుతున్న శాసనోల్లంఘనోద్యమాన్ని, దానివల్ల ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితి ఘోరమైన సంఘటనలకు దారితీయడంతో ఉద్యమాన్ని విరమింపజేయడం జరిగింది. గాంధీ శిష్యుడుగా వున్న పండిట్ నెహ్రూ ఈ సందర్భంలో చౌరీ చౌరా ఉదంతాన్ని, మహాత్మాగాంధీ ఆదర్శాన్ని గుర్తుకు తెచ్చుకొనడం మంచిది" అని వ్రాసింది.

"ఆయన (నెహ్రూ) నాయకత్వంవహించనప్పటికీ, ఏర్పాటుచేయనప్పటికీ, పొరుగున వున్న గోవా ప్రభుత్వంమీద ఇండియనులు ప్రస్తుతం అహింసాత్మకంగా సాగిస్తున్న ఉద్యమాన్ని ఆయన బహిరంగంగా ప్రోత్సహించాడు. రెచ్చగొట్టాడు; ప్రజ్వరిల్ల జేశాడు. ఇప్పటికే అది అనేకమంది మరణానికి తీవ్రమైన గాయాలకు కారణమైంది. చౌరీచౌరా కంటె ఘోరమైన విపత్తు సంభవించగలదనే భీతి ఈనాడు గోవాలో కలుగుతున్నది" అని అంటూ ఆ పత్రిక యింకా యిలా వ్రాసింది:—

"రేపు, ఆగస్టు 15 నుంచి ఇండియాలోని ఆందోళనకారులు మూకుమ్మడిగా గోవాలో ప్రవేశించడానికి నిశ్చయించుకున్నారు అది

దేశంలో పలుచోట్ల హర్తాళ్

బొంబాయిలోని పోర్చుగల్ కాన్సులేట్‌పై జనంచే జాతీయ పతాకాల ప్రతిష్ఠాపన

దౌర్జన్యాలకు పూనుకోవలదని గోవా విమోచన సంఘం అధ్యక్షుని విజ్ఞప్తి

బొంబాయి, ఆగస్టు 16—

నిరాయుధులైన భారతీయ సత్యాగ్రహులు పోర్చుగీసు పోలీసుల కాల్పులకు బలి అయినందుకు నిరసన ప్రకటించే నిమిత్తం దేశంలోని పలుప్రాంతాలలో నేడు హర్తాళ్ జరిగింది.

బొంబాయిలో సెక్రటేరియట్ భవనంవద్ద గుమిగూడిన అసంఖ్యాక జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగంచేసినప్పటికీ ఫలితం లేనందున, గాలిలో తుపాకులు పేల్చారు. అప్పటికీ జనం కదలలేదు.

సెక్రటేరియట్ భవనంపై జాతీయ పతాకాన్ని సగంవరకు దించాలని ఈ జనం కోరుతూ, సెక్రటేరియట్‌లో ప్రవేశించబోయారు. వీరిలో కొందరు భవనంపై రాళ్లు రువ్వారు కూడా.

బొంబాయిలోని పోర్చుగీస్ కాన్సులేట్‌ను కావలాకాస్తున్న 300 మంది సాయుధ పోలీసుల కట్టడిని త్రోచి, క్రోధోద్రిక్తులైన ప్రజలు తెంచుకొని అక్కడి పతాక సంభంపైన మాత్రమే కాక, ఆ సౌధాగ్రంపై కూడా పెక్కు జాతీయ పతాకాలను ప్రతిష్ఠించారు. పతాక స్తంభంపై అవల అంతకుముందు పోర్చుగీస్ పతాకం లేదు.

పోలీసులు అంతకుముందే ఆ భవనంలోగల వారందరినీ ఖాళీచేయించారు. దాదాపు 30 000 మంది ప్రజలు గుమిగూడి ఆ భవనాన్ని కావలా కాస్తున్న పోలీసులను త్రోసిరాజు చెయ్యడానికి పట్టుదలతో పూనుకొన్నారు ఆ భవనంపై రాళ్ళు రువ్వబడినాయి.

బొంబాయిలోని వివిధ ప్రాంతాలలో వందలాది టాక్సీలు వీధులలో ఎక్కడి వక్కడ నిలిపి వెయ్యబడినాయి. టాక్సీలలో వున్నవారు, గోవా మృతవీరుల పట్ల వందనం ప్రకటిస్తూ నడచిపోవలసిందేనని ప్రదర్శకులు పట్టుబట్టారు.

"పండిట్ నెహ్రూ డిల్లీఛోడో, హమారే పాస్ గోవా చలీ" అని ప్రదర్శకులు చేస్తున్న నినాదాలతో బొంబాయి నగరమంతా ప్రతిధ్వనిస్తున్నది.

ఇండియా రిజర్వు బ్యాంకి, టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ ప్రెస్ ఆఫ్ ఇండియా ముద్రణ కార్యాలయాలముందు, తాజ్ మహల్ హోటలుముందు అశేషంగా జనం గుమిగూడివున్నారు

బొంబాయిలో టెక్స్‌టైల్ మిల్లులలోను, ఫ్యాక్టరీలలోను యితర పారిశ్రామిక సంస్థలలోను (ఉదయంపూట షిఫులలో) పని చేసే పారిశ్రామిక కార్మికులు రెండు లక్షలమందికిపైగా పని పాటులకు వెళ్ళలేదు.

నగరంలోని కాలేజీలు, పాఠశాలలు అన్నీ మూసివెయ్యబడినాయి. విద్యార్థినులు చిన్నచిన్న జట్లుగా ఊరేగింపు వెళ్తూ ఫోర్ట్ ప్రాంతంలోని వాణిజ్య సంస్థలను, బ్యాంకిలను, భీమా కంపెనీలను కూడా మూసివెయ్యవలసిందని వాటి ముందు ప్రదర్శనాలు జరిపారు.

బస్సులు, ట్రాములు కూడా ప్రదర్శకులచే నిలిపివెయ్యబడినాయి. కాని, ఉత్తర బొంబాయిలో పెక్కుంటిపై రాళ్ళు రువ్వడం జరిగింది

రాళ్ళు రువ్వినందుకు గాను పోలీసులు నేటి ఉదయం 11 గంటలవరకు 37 మందిని అరెస్టుచేశారు.

నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వేలాది విద్యార్థులు, కార్మికులు అయిదు జట్లుగా బయలుదేరి పోర్చుగీస్ కాన్సులేట్ కార్యాలయం ముందు ప్రదర్శనాలు జరపడానికి ఊరేగింపుగా వెళ్ళారు పోర్చుగల్ ప్రధాని డాక్టర్ సాలజార్ బొమ్మలను కూడా వారు తమతో తీసికొని వెళ్ళారు

"డాక్టర్ సాలజార్ ముర్దాబాద్" "ఆజాద్ గోమంతక్ జిందాబాద్" అనే నినాదాలతో ఊరేగింపులు వస్తుండగా హోటళ్ళు, దుకాణాల యజమానులు తలుపులు మూసివేశారు. ఉత్తర ప్రాంతం దుకాణాలు చాలావరకు మూసివెయ్యబడినాయి.

సెంట్రల్, వెస్టరన్ రైల్వేలపై ఎలక్ట్రిక్ ట్రెయిన్ సర్వీసులు మామూలుగా సాగుతున్నాయి.

మధ్యాహ్నం ఒంటిగంట అయ్యేసరికి 2 25,000 మంది కార్మికులు పనిచేసే 59 టెక్స్‌టైల్ మిల్లులు పూర్తిగా మూసివెయ్యబడినాయి.

బొంబాయి పోర్టు ట్రస్ట్ డాక్స్ పనివారిని బయటకు వచ్చెయ్యవలసిందిగా కార్మిక సంఘం ఆదేశించి నందువల్ల 30 000 మంది వచ్చేశారు

టెక్స్‌టైల్ మిల్లులు మాత్రమేకాక మరి పెక్కు పారిశ్రామిక సంస్థలు కూడా మూసివెయ్యబడినాయి.

సెంట్రల్, వెస్టరన్ రైల్వేల వర్క్‌షాపులు మధ్యాహ్నానికి మూసివెయ్య బడినాయి.

బొంబాయి యూనివర్శిటీలో నేడు జరగవలసిన స్నాతకోత్సవం కూడా కాలపరిమితి లేకుండా వాయిదా పడింది

పోర్చుగీస్‌వారి కిరాతకకృత్యంపట్ల నిరసన తెలిపే నిమిత్తం నేడు నగరంలో హర్తాళ్ జరపాలని గోవా విమోచన సహాయక సమితి, పెక్కు ట్రేడ్ యూనియన్ సంస్థలు నిన్ననే విజ్ఞప్తి చేసినాయి.

పెక్కు ప్రజోద్యమాలు కొనసాగించబడిన బొంబాయి నగరంలో నిన్న క్రోధోద్రిక్తులైన ప్రజలు గుంపులు గుంపులుగా చేరి 16 వ తేదీన హర్తాళ్ జరపవలసిందిగా వ్యాపార సంస్థలను, రవాణా పని వారలను కోరుతూ నినాదాలు చేశారు. బస్సులను, ట్రాములను నిలిపివేసి, జాతీయ పతాకాన్ని సగం వరకు దించవలసిందిగా ఎలుగెత్తి చాటారు ఉదయం ప్రాణాలలోని రెపరెపలాడుతూ ఎగిరిన పతాకాలు సాయంత్రం సగం వరకు దిగి పోవడాన్నిబట్టి, ప్రజాభిప్రాయంలో ఎట్టి పరివర్తనం కలిగిందో వ్యక్తమయింది.

1946 లో భారత నావికుల తిరుగుబాటు చేసినప్పుడు కనబడిన దృశ్యాలే నిన్న నగరములో గోచరించినాయి.

మంగళవారంనాడు బస్సులు కాని, కొన్ని

(మిగతా 2 వ పేజీలో)

ప్రజాస్వామ్యంలో పత్రికల బాధ్యత

"వతన్" పత్రిక ప్రారంభోత్సవంలో శ్రీ బూర్గుల వివరణ

హైదరాబాద్, ఆగస్టు 14—హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు నేడు మిస్టర్ మీర్జా మహమ్మద్ రషీద్ బేగ్ సంపాదకత్వాన కొత్తగా వెలువడనున్న "వతన్" ఉర్దూ దిన పత్రికను ప్రారంభోత్సవం జరుపుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల బాధ్యత గురుతరమని, ప్రతి పదమూ అచ్చుకాకముందుగా ఆచి తూచి వేయవలసి వుంటుందని అన్నారు.

అచ్చయిన ఒక్క మాటకు ఎంతో శక్తి కలదని, అది సంఘాన్ని బాగుచేయనూ గలదు, పాడుచేయనూ గలదని అన్నారు పత్రికలలో దేశానికి తీరని హాని కలిగించే బాధ్యతారహితమైన వ్రాతలు లేకుండా చూడాలని ఆయన హెచ్చరించారు.

కాలానుగుణమైన సంప్రదాయాలను అనుసరించని పత్రిక లింకా ఉన్నాయని ఆయన విచారం ప్రకటిస్తూ, పత్రికలకు స్వేచ్ఛ అవసరమే నన్నదానికి ఆయన అంగీకరించారు కాని, హక్కులను, బాధ్యతలను విడదీయరాదని ఆయన హెచ్చరించారు

ప్రొద్దుటూరులో ఒకని అరెస్టు

ప్రొద్దుటూరు, ఆగస్టు 13—నెల్లూరు పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రంగారావుగారు సాయి... పట్టణ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ జనాబ్ యం. ఎ. ఎఫీసీ సహాయంతో చిన్న పుదయం తిప్పిరెడ్డిపల్లె వాస్తవ్యుడు ఆకుల సంజీవిరాయుడు అనే అతనిని యిప్పుడు అరెస్టు చేశారు.

ఇటీవల నెల్లూరు సరపేటలో గావించబడిన హత్యతో యితనికి సంబంధమున్నదన్న అనుమానంపై ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తున్నది.

ఇతని వద్ద నుంచి 2¼ సేర్ల బంగారం, 1¼ సేర్ల వెండిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు, తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

హత్యాకాండ పిమ్మట హంతకుని ఫిర్యాదు

గోవాపై దండయాత్ర జరిగినట్లు ఇండియా ప్రభుత్వానికి లిస్బన్ ఆక్షేపణ

లిస్బన్, ఆగస్టు 15—

ఇండియాలోని పోర్చుగీస్ ప్రాంతపు సర్వస్వతంత్రాధికారాలకు భంగం కలిగించే తీవ్రమైన చర్యలు గైకొనబడినందుకు ఇండియా ప్రభుత్వానికి తాము నిరసన తెలిపినట్లు పోర్చుగీస్ ప్రభుత్వం నేడు ప్రకటించింది.

"పెక్కువేలమంది భారతీయులు" నేడు ఇండియాలోని పోర్చుగీస్ ప్రాంతంలో ప్రవేశించారని పోర్చుగల్ విదేశాంగశాఖ నేటి రాత్రి చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది.

"ఇలా దాడిచేసిన ముఠాలు అప్పుడే తరుము కొట్టబడినవి కూడా" అని దానిలో పేర్కొనబడింది.

హింసాకృత్యాలనుంచి ఆత్మరక్షణ చేసికోడానికి పోర్చుగీస్ అధికారులు విధిలేక హింసాచర్యలనే గైకొనవలసి వచ్చిందని, ఆ సందర్భంలో కొంతమంది చనిపోవడం, గాయపడడం జరిగిందని దీనిలో ప్రకటించబడింది.

సత్యాగ్రహదళంలో రైతు కుటుంబం

బెల్గామ్, ఆగస్టు 15—నేటి ఉదయం బొంబాయి ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకుడు మధు దండావతే నాయకత్వాన ఇక్కడినుంచి గోవాలో ప్రవేశించడానికి వెళ్ళిన సత్యాగ్రహదళంలో మహారాష్ట్ర రైతు కుటుంబం ఒకటి వుంది.

మహారాష్ట్ర రైతు శ్రీ శంకర్ పాటిల్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఈ దళంలో వున్నారు. ఈ జాతీయ పోరాటంలో పాల్గొని తమ విధ్యుక్త ధర్మాన్ని కూడా నెరవేర్చాలని తాము అత్యంత కుతూహలంగా వున్నామని, తమ అభీష్టాన్ని నెరవేర్చుకోడానికి తమ పిల్లలు అడ్డుగా వుండడం తమ కిష్టం లేదని, అందుచేత వారిని కూడా తీసికొని వెళ్తున్నా

(మిగత 7 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

మని శ్రీ శంకర్ పాటిల్ అన్నారు

ఈ సత్యాగ్రహదళం వెంట వెళ్ళిన గోవా విమోచన సమితి నాయకులు అయిదు మైళ్ళ దూరం ఈ పిల్లలు నడిచిన తర్వాత, వారిని బలిమాలాడి సత్యాగ్రహులకు ఆహార పదార్థాలను తీసికొని వస్తున్న లారీలలో వారిని ఎక్కించారు.

ఈస్టరన్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడ్

మేనేజింగ్ ఏజంట్లు:

సింధియా స్టీం నావిగేషన్ కంపెనీ లిమిటెడ్

మద్రాసు / విశాఖపట్టణం / మలబారు



టి. ఎస్. ఎస్. "స్టేట్ ఆఫ్ మద్రాసు"

మద్రాసు నుండి 23-8-1955 నాగపట్టణం నుండి 24-8-1955 న బయలుదేరును. ఇందులో డెక్ ప్రయాణీకులకు బంకులు, బ్లోయర్ల ద్వారా బాగా గాలివచ్చు ఏర్పాట్లు, వాష్ బేసినులు, అద్దములు, భోజనశాల మొదలైన మంచి సౌకర్యములు కలవు.

(ప్రయాణం చేయదలచి, అవసరమైన ప్రయాణపు డాక్యుమెంట్లు కలిగియున్నవారు టిక్కెట్లకు, మిగిలిన వివరములకు ఏజంట్లను కలుసుకొనవచ్చును.

ఏజంట్లు:

కె పి. వి. షేక్ మహమ్మద్ రౌథర్ అండ్ కంపెనీ,

41. లింగిచెట్టి వీధి, మద్రాసు-1 | పంసగ శాలై, నాగపట్టణం.

టెలిఫోన్ నెం. 4972/3. | టెలిఫోన్ : నెం. 72.

Telegrams: "EASTSHIPCO" | Telegrams: "EASTSHIPCO"



'కోలినోస్' మీ పళ్లను శుభ్రపరచడమే కాక ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది!

ఇప్పుడే ఈ నూతనమైన టూత్‌పేస్టు వాడుట ప్రారంభించండి

ఆక్టివ్ క్లోరోఫిల్‌గల ఆకుపచ్చని 'కోలినోస్' పళ్లను శుభ్రము చేయుటయేకాక అగుచున్నది. అది నిజంగా ఒక నూతనమైన టూత్‌పేస్టు. అది దంతక్షయాన్ని కలిగించే క్రిములను తొలగిస్తుంది. చిగుళ్లకు గట్టిదనమిస్తుంది మరియు మీ ఊపిరిని గంటల తరబడి సువాసనతో ఉంచుతుంది.

దీని రహస్యము ఆశ్చర్యకరమైన 'కోలినోస్' సంపుటిలోనే ఉంది. ఇది ఆక్టివ్ క్లోరోఫిల్‌ను బ్రష్ పెట్టలేని చోట్లకు కూడ తీసికొనిపోయి ఆక్సిజన్ లాభమును చేకూర్చుతుంది.

అద్భుతమైన పొదుపు!

ఒక పొడి బ్రష్ మీద అర అంగుళమే చాలును. ఇందువలన ఆక్టివ్ క్లోరోఫిల్‌గల 'కోలినోస్' మీ డబ్బుకి ఎంతో అధిక విలువ నిచ్చును.

వేరే ఒక పెద్ద ట్యూబును కొనండి.



KIRLOSKAR ELECTRIC CO. LTD.

ARE PLEASED TO ANNOUNCE

PRICE REDUCTIONS

on all their Electric Motors

Effective from August 15

EXAMPLES:

5 HP 1500 RPM Motor Rs. 525 now Rs. 495

7½ HP 1500 RPM Motor Rs. 640 now Rs. 610

10 HP 1500 RPM Motor Rs. 790 now Rs. 750

CONSULT YOUR LOCAL DISTRIBUTOR

Lists of Prices and authorised distributors obtainable from Parry & Co. Ltd., Madras and Branches or Kirloskar Electric Co. Ltd., Bangalore-3.

DO NOT PAY MORE

P.E.G.I.

PARRY & CO. LIMITED

MADRAS P. O. Box No. 12

BOMBAY P. O. Box No. 506

CALCUTTA P.O. Box No. 208

NEW DELHI P.O. Box No. 172



మీ చర్మాన్ని హిమాలయా బుకేతో అతిఆనందముగా నుంచుకొనండి -రోజంతానూ!

చర్మ సౌందర్యమునకు హిమాలయా బుకే టాయిలెట్ పౌడర్ దివ్యమైన ప్రతిభ సహకారి—సువాసన గలది, మెత్తనిది, మరియు చల్లగా వేయునది

హిమాలయా బుకే

టాయిలెట్ అండ్ టాల్కమ్ పౌడర్లు

ఎర్ర పట్టీగల హిమాలయా బుకే టాయిలెట్ పౌడర్ డబ్బీలో పౌడర్ పఫ్ ఉంటుంది.

HBP. 13A-X30 TI. జాన్షన్ కంపెనీ, లిమిటెడ్., లండన్ వారిచే ఇండియాలో తయారుచేయబడినది.

సింగపూర్‌కు స్వపరిపాలనాధికారం

బ్రిటిష్ మంత్రి యెదుట 2,000 మంది ప్రదర్శనం

సింగపూర్, ఆగస్టు 15—బ్రిటిష్ ప్రభుత్వం వలసల శాఖా మంత్రి మిస్టర్ లెనాక్స్ బాయిడ్ నేడు ఇక్కడికి విమానంలో రాగా ఒక వందమంది ప్రదర్శకులు చేరి, సింగపూర్‌కు స్వాతంత్ర్యాన్ని కోరుతూ నినాదాలు చేశారు.

ఈ ప్రదర్శకులలో అత్యధిక సంఖ్యాకులు చైనీయులు. విశేషంగా పోలీసు బందోబస్తుతో మంత్రిగారు విమానాశ్రయంలోనుంచి వెళ్తుంటే, ప్రదర్శకులు చూస్తూ నిలబడ్డారు.

మిస్టర్ లెనాక్స్-బాయిడ్ ఆగస్టు 21 వ తేదీ వరకు ఇక్కడే వుండి, అటుపిమ్మట ఇక్కడినుంచి బయలుదేరి మలయా వెళ్తున్నాడు.

మంత్రి ఇక్కడికి వచ్చిన సందర్భంగా నేడు జరిగిన సామూహిక సభలో దాదాపు 2,000 మంది చైనీయులు పాల్గొని స్వపరిపాలనాధికారాన్ని కోరుతూ తీర్మానించారు.

తక్షణమే స్వపరిపాలనాధికారం కోరుతూ లెజిస్లేటివ్ అసెంబ్లీ కోరిన విషయమై మార్షల్‌తో మంత్రి లెనాక్స్-బాయిడ్ చర్చించనున్నాడు.

వై.ఎం.సి.ఏ. సమావేశంలో చైనా పతాక దించివేత

పారిస్, ఆగస్టు 14—వై.ఎమ్.సి.ఏ. ప్రపంచ సమావేశం సందర్భంలో అక్కడి తదితర దేశాల జెండాలతో పాటు ఎగురుతున్న నవచైనా పతాక ఫార్మోజా ప్రతినిధుల ఆక్షేపణపై దించివేయబడింది.

ఫ్రాన్సు నవచైనాను గుర్తించలేదని, అందువల్ల ఆ దేశపు జెండా ఎగురవేయబడడానికి వీలులేదని ఫార్మోజా ప్రతినిధులు ఆక్షేపించారు.

ఈ వై.ఎమ్.సి.ఏ. ప్రపంచ సమావేశంలో 70 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

రంగూన్, ఆగస్టు 15—బర్మాలో నివసిస్తున్న భారతీయులు ఇండియాలో వున్న తమ భార్యలకు, బిడ్డలకు ఇంతటినుంచి క్రితముందువలె నెలకే రూపాయలు కాక మున్నూరు రూపాయలు మాత్రమే పంపడానికి అనుమతించబడగలరని నేడిక్కడ బర్మీస్ తపాలా శాఖ ప్రకటించింది.

"రేడియో ధార్మిక శక్తి మానవజాతికి ఘోర విపత్తు తేగలదు"

—ప్రపంచ విజ్ఞానులసభ హెచ్చరిక

జెనీవా, ఆగస్టు 15—

ప్రపంచంలో అణుశక్తి కర్మాగారాలు శక్తిలోను, సంఖ్యలోను అధికం అయ్యేకొలదీ రేడియో ధార్మికశక్తి విషఫలితాలకు మానవజాతి గురి అయ్యే ప్రమాదం అధికం కాగలదని నేడిక్కడ పరమాణుశక్తి సమావేశంలో పాల్గొంటున్న ప్రపంచ విజ్ఞానులు హెచ్చరిక చేశారు.

కోపెన్‌హేగన్‌కు చెందిన విజ్ఞాని ప్రొఫెసర్ ఆగేకెంప్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ అణుశక్తిని విశృంఖలంగా, ఏవిధమైన ఆంక్షలు లేకుండా అభివృద్ధి చెయ్యడం జరిగితే దానివల్ల మానవజాతికి అపార నష్టం జరిగే ప్రమాదం స్పష్టంగా కలదని అన్నాడు. అయితే, ఆ ప్రమాదం ఎంతపాటిదిగా వుండగలదో ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదన్నాడు.

ఈ విషయంలో శ్రద్ధ తీసుకోడానికి వెంటనే ప్రారంభించాలని, రేడియో ధార్మిక శక్తిని మనం కంట్రోలు చెయలేకపోతే దాని దుష్ఫలితాలు మహా విపత్కరమైనట్టివిగా వుండగలవని ఆయన పేర్కొన్నాడు.

ప్రస్తుతం పరిసితిలో పరమాణు ధార్మిక శక్తివల్ల పెద్ద ప్రమాదంవున్నదని తాను చెప్పడం లేదని, భవిష్యత్తులో శాంతియుత ప్రయోజనాలకోసం అణుశక్తిని విస్తారంగా ఉత్పత్తి చెయ్యడం జరిగినప్పుడు దాని ధార్మిక శక్తి మంచిచెడ్డలను గురించి పూర్తి పరిశోధనలు జరపాలని ఆయన అన్నాడు. ఒక పరిమితికిమించి అణుశక్తి వినియోగం విస్తరించకుండా వుండేలాగు చర్యలు తీసుకోవాలన్నాడు.

రేడియో ధార్మిక శక్తి మానవ శరీరంలో మార్పులు తేగలదని, అందువల్ల మొత్తం మానవజాతే ప్రమాదంలో చిక్కుకోగలదని ఆయన అన్నాడు.

ఇక్కడ రేపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యాన జరగగల సమావేశంలో మానవునిపై ధార్మిక శక్తి ప్రభావాన్ని గురించి జరిగే పరిశోధనలను సమన్వయ పరిచేటందుకు ఒక అంతర్జాతీయ సంఘం ఏర్పాటు విషయం చర్చించబడగలదని ఆయన ప్రకటించాడు.

ధార్మిక శక్తి ప్రమాదంనుంచి తనను తాను కాపాడుకోడానికి, ఇతర జంతుజాలాన్ని కాపాడడానికి మానవుడు తగిన రక్షణ చర్యలను తీసుకోవలసి వున్నదని ఇక్కడికి వచ్చివున్న విజ్ఞానులంతా అభిప్రాయపడుతున్నారు.

రేడియో ధార్మిక శక్తి సోకడంవల్ల బుద్ధిమాంద్యంగల మానవులుపుట్టగలరని ఉదయపు సమావేశంలో మాట్లాడుతూ ప్రొ. షెపర్ కెంప్ అన్నాడు. అనువంశిక వ్యాధులు కూడా అనేకం రాగలవన్నాడు.

బడుగు దేశాలలో అణుశక్తి కర్మాగారాలు

బడుగు దేశాలలో పరమాణుశక్తి పవర్ స్టేషన్‌లను నిర్మించడానికి చాలకాలం పట్టగలదని నేడు బ్రిటన్‌కు చెందిన సర్ క్రిస్టోఫర్ హింటన్ పేర్కొన్నాడు.

అణుశక్తి రియాక్టర్లను నెలకొల్పడం సులభమనిఎవరూ భావించగూడదని, తగినంత సాంకేతిక విజ్ఞానాభివృద్ధి లేని వెనుకబడ్డ ప్రాంతాలలో ఈ అణుశక్తి పవర్ స్టేషన్‌లను నిర్వహించడం సులభం కాదని ఆయన అన్నాడు.

చాల సంవత్సరాలు గడిచిన తరువాత పరిశోధనా వ్యవస దాటి రియాక్టర్ల నిర్మాణం సంప్రదాయకంగా పరిణమించిన తరువాత వెనుకబడ్డ ప్రాంతాలలో విరివిగా అణుశక్తి కర్మాగారాలను నెలకొల్పవచ్చునని సర్ హింటన్ అన్నాడు.

అణుశక్తి యంత్రాలను ఎక్కువగా బడుగు దేశాలకు సరఫరా చెయ్యగల కాలం దగ్గరలోనే వున్నదని అమెరికా అణుశక్తి సలహాదారు డాక్టర్ రాండర్స్ పేర్కొన్నాడు.

అయితే ఆ యంత్రాలను ఉపయోగించుకునే శక్తి ఆ దేశాలకు కలదా అని ఆయన ప్రశ్నించాడు. ప్రస్తుతం ఆ దేశాలు అణుశక్తి యంత్రాలను ఉపయోగించుకునే స్థితిలో లేవని, వాటి నిర్వహణకు అనేకమంది సాంకేతిక నిపుణులను కూడా అవి రప్పించుకోవలసి వుంటుందని ఇక్కడ సర్వత్రా భావించబడుతున్నది.

అణువిచ్ఛేదక రహస్యం కనుగొనబడిన మాత్రంచేత ఏమీ లేదని, వెనుకబడ్డ దేశాల అభివృద్ధికి అది వెంటనే సహాయపడగలదని డాక్టర్ రాండర్స్ అన్నాడు. సాంకేతిక సహాయ కార్యక్రమంలో ఒక భాగంగా ఆ దేశాలకు రియాక్టర్లు సరఫరా చెయ్యబడగలవన్నాడు.

అమెరికాలో ఇప్పుడు పరిశోధన కోసం ఒక పెద్ద సోడియం రియాక్టరు నిర్మించబడుతున్నది. దీని నిర్మాణానికి 35 లక్షల డాలర్లు ఖర్చు అంచనా వెయ్యబడింది.

రష్యన్ నాయకులతో అడెనోవర్ చర్చ

సెప్టెంబర్ 9 వ తేదీ ప్రాంతాన జరగాలని బాన్ సూచన

బాన్, ఆగస్టు 15—రష్యన్ నాయకులతో పశ్చిమ జర్మన్ ఛాన్సలర్ డాక్టర్ అడెనోవర్ సంభాషణలు మాస్కోలో సెప్టెంబర్ 9 వ తేదీ ప్రారంభం కావాలని పశ్చిమ జర్మని రష్యాకు అందజేసిన ఒక లేఖలో వివరించబడింది.

పారిసులోని సోవియట్ రాయబారికి అందజేయబడిన ఈ లేఖనే ఇక్కడ ప్రకటించబడింది.

జావాలో భూకంపం

సుమేడాంగ్ పట్టణంలో 200 గృహాలు ధ్వంసం

హేగ్, ఆగస్టు 15—జావాలోని సుమేడాంగ్‌లో నేడు భూకంపాలు సంభవించిన ఫలితంగా సుమారు 200 గృహాలు కూలిపోయి ధ్వంసమైనట్లు ఇక్కడకు చేరిన ఒక ఇండోనేసియన్ వార్తా సంస్థ వార్త తెల్పుతున్నది.

సుమేడాంగ్ పట్టణం ఇండోనేసియా రాజధాని జకార్తాకు దాదాపు తొమ్మిది మైళ్ళ దూరంలోను, బాండుంగ్‌కు తూర్పుగా 20 మైళ్ళ దూరంలోను వున్నది. దీని జనాభా 12,400

కొరియా పరిష్కారానికి తూర్పు ఆసియా సమావేశం

చైనా ప్రధాని చౌ ఎన్-లై పునఃప్రతిపాదన

హాంగ్‌కాంగ్, ఆగస్టు 15—

కొరియా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికిగాను తూర్పు ఆసియా సమావేశాన్ని జరపవలసినదన్న చైనా ప్రభుత్వ ప్రతిపాదనను ప్రధాని చౌ ఎన్-లై నేడు తిరిగి ప్రస్తావించాడు.

కొరియా స్వాతంత్ర్యం దశమ వార్షికోత్సవ సందర్భంగా నేడు పెకింగ్‌లోని ఉత్తర కొరియా రాయబారి చేసిన విందులో చైనా ప్రధాని చౌ ఎన్-లై మాట్లాడుతూ ఈ ప్రతిపాదనను మళ్ళీ ప్రస్తావించాడు.

కొరియా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికిగాను జరుగవలసిన తూర్పు ఆసియా సమావేశంలో ఆసియా రాజ్యాలు విశేషంగా పాల్గొనవలెనని చైనా ప్రధాని అన్నాడు.

కొరియానుంచి తటస్థ రాజ్యాల పర్యవేక్షణ సంఘాన్ని వెడలనంపించడానికి దక్షిణ కొరియా చేస్తున్న ఎత్తులను ఆయన నిరసించినాడని, 38 వ అక్షాంశరేఖకు ఉత్తరంగా వున్న ప్రాంతాలను ఆక్రమించుకోగలమని దక్షిణ కొరియా చేస్తున్న బెదరింపులను కూడా ఆయన ఖండించినాడని పెకింగ్ రేడియో ప్రకటించింది.

ఇవి యుద్ధ విరమణ సంధిని భంగపుచ్చడానికి వేయబడుతున్న ఎత్తులే కాని ఇతరమేమీ కావని కూడా చైనా ప్రధాని అన్నాడు.

తటస్థ రాజ్యాల పర్యవేక్షణ సంఘాన్ని రక్షించే బాధ్యత అమెరికాకు కలదని చైనా ప్రధాని పేర్కొని, ఈ పర్యవేక్షణ సంఘం కార్యక్రమం నిర్వహించబడేటట్లు చూడ్డం సమితి దళంలో సేనలు కలిగివున్న ఇతర దేశాల కర్తవ్యమని కూడా ఆయన అన్నాడు.

దక్షిణ కొరియాలో ప్రదర్శనాలు

సింగ్మన్ రీ హెచ్చరిక

సోల్, ఆగస్టు 15—తటస్థ దేశాల పర్యవేక్షణ సంఘానికి వ్యతిరేకంగా దక్షిణ కొరియన్‌లు సాగిస్తున్న ప్రదర్శనాలు హింసాచర్యలకు దోహదమివ్వకుండా చూడవలసిందని దక్షిణ కొరియా అధ్యక్షుడు హెచ్చరించాడు.

హింసా చర్యలకు ఒడిగట్టినవారు కమ్యూనిస్టుల ప్రేరేపకులుగా పరిగణించబడి, అరెస్టు గావించబడగలరని కూడా ఆయన హెచ్చరించాడు.

అయితే, తటస్థ రాజ్యాల పర్యవేక్షణ సంఘం కొరియాను వీడిపోవలెనన్న దక్షిణ కొరియా కోర్కెలో ఎలాంటి మార్పు లేదని కూడా డాక్టర్ రీ అన్నాడు.

పూసాన్‌లోని పర్యవేక్షణ సంఘం కార్యాలయం ఎదుట 5 వేల మంది ప్రదర్శకులు చేరి పర్యవేక్షణ సంఘంలోని పోలిష్, జెక్ సభ్యులు వెళ్ళిపోవాలని నినాదాలు చేశారు. అయితే, స్విస్, స్వీడిష్ సభ్యుల సంగతి మాత్రం వారు ప్రస్తావించలేదు.

ఇజ్రాయెలీ కొత్త మంత్రివర్గం

బెన్‌గురియన్ స్థాపించవచ్చునట

జెరూసలేం, ఆగస్టు 15—నేడు ఇజ్రాయెలీ కొత్త పార్లమెంట్ కొంచెంసేపటిలో సమావేశం కానుండగా ఇజ్రాయెలీ ప్రధాని మోషె షారెట్ తన మంత్రివర్గం రాజీనామాను ప్రెసిడెంట్‌కు అందజేశాడు.

షారెట్ మంత్రివర్గంలోని రక్షణ శాఖ మంత్రి అయిన డేవిడ్ బెన్‌గురియన్‌ను కొత్త మంత్రివర్గాన్ని స్థాపించవలసిందిగా ఇజ్రాయెలీ ప్రెసిడెంట్ కోరవచ్చు.

ఆచార్య నరేంద్రదేవ్

జైపూర్, ఆగస్టు 15—కిందటినెలలో ఉబ్బసం వ్యాధి ఎక్కువై తగ్గిన అనంతరం ఇక్కడ వుండువిశ్రాంతి తీసుకుంటున్న ప్రజా సోషలిస్టుపార్టీ చెయిర్మెన్ ఆచార్య నరేంద్రదేవ్‌కు నిన్న మళ్ళీ ఉబ్బసం తెర వచ్చింది.

బ్రిటిష్ సైనిక శిబిరాలపై ఐరిష్ విప్లవకారుల దాడులు

లండన్, ఆగస్టు 15—గత మూడు రోజులలోను రెండుసార్లు బ్రిటిష్ సాయుధ బలాలకు చెందిన శిబిరాలపై ఐరిష్ విప్లవకారులు దాడి చేశారు. ఈ దాడుల ఫలితంగా బ్రిటిష్ సైనిక శిబిరాలవద్ద బందోబస్తును హెచ్చిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధశాఖ కార్యాలయం ఉత్తరువులు జారీ చేసింది.

బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధశాఖ మంత్రి యాంటనీ హెడ్, హోంశాఖా మంత్రి గ్విలియమ్ లాయడ్ జార్జిని బ్రిటిష ప్రధాని సర్ ఆంథొని ఈడెన్ పిలిపించి, వారితో చర్చలు జరిపిన పిమ్మటనే ఈ ప్రకటన వెలువడింది.

ప్రధాని జరిపిన సమాలోచనలకు యుద్ధ శాఖ కార్యాలయాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ సర్ జాన్ హార్డింగ్ కూడా హాజరైనాడు.

"శిఖరాగ్ర చర్చల" వివరాలు

ప్రకటించడానికి అమెరికా యత్నం

లండన్, ఆగస్టు 15—జెనీవాలో అగ్రరాజ్య చతుష్టయం జరిపిన శిఖరాగ్ర చర్చల వివరాలను ప్రకటించే విషయమై బ్రిటన్, అమెరికాలు ప్రస్తుతం సంప్రతింపులు జరుపుతున్నాయి.

ఈ వివరాలను ప్రకటించాలన్న వుద్దేశం అమెరికాకు కలదని, అదువల్ల బ్రిటన్ వుద్దేశాన్ని కూడా అది కనుక్కొంటున్నదని బ్రిటిష్ విదేశాంగ శాఖకు చెందిన ఒక ప్రముఖుడు పేర్కొన్నాడు.

ఆ వివరాలను ప్రకటించడం బ్రిటన్‌కు ఇష్టం లేదన్నాడు. అటువంటి సమావేశాల వివరాలు వెల్లడించడం బ్రిటన్ విధానం కాదన్నాడు.

ఫ్రాన్సుతోను, రష్యాతోను కూడా ఈ విషయంలో అమెరికా సంప్రతిస్తున్నదేమో తాను చెప్పలేనన్నాడు.

కాశీలో భారతీయ భాషా సంఘం దేశీయ భాషల బోధనకు ముఖ్యంగా దక్షిణాదిభాషల బోధనకు ఒక విద్యాలయాన్ని ప్రారంభించనున్నది.

సైప్రస్‌లో ఆయుధాల దిగుమతిని, ఆయుధాలను ధరించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఒక చట్టాన్ని ప్రకటించింది.

రేడియో

(ఆగస్టు 18, గురువారం)

విజయవాడ: 377.1 మీటర్లలో 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా), 7-15 మద్రాస్ బి వా; 7-30 మద్రాస్ ఎ వా; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు (హిం. పాఠం), సైనిక దురాక్రమణ ఫలితాలు. అలెగ్జాండర్ – ప్రసంగం; 1-0 మద్రాస్ బి వా; 1-30 మద్రాస్ ఎ వా; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాస్ బి వా; 2-15 ఉన్నతపాఠశాల విద్యార్థులకు – జడి నాటాకోటు: తుంగభద్ర-నాటిక; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు – మీటి అలవాటులని గమనించుదాము, పిల్లల సంరక్షణ – ప్రసంగం; మీకు తెలుసా; ఆటపాటలు; సాయంత్రం 5-30 హాస్యాలు సూర్యనారాయణ (గా); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—విశేషాలేమిటి; కరుణానిధీ పాట; వ్యవసాయగోష్ఠి; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం - గీతావళి: ఎమ్. వి. నాగరాజు; 7-30 అస్పృశ్యతా నివారణ సమస్య: చట్టం రీత్యా సంస్కరణ - పరిశయము: ఎన్. లింగం (ఎమ్. ఎల్. ఎ.); 7-15 (ర). 8-0 ఆధ్యాత్మిక రూపకీర్తనలు: నిలయ విద్వాంసుడు; 8-1 చెంబోలు వెంకటశాస్త్రి (వీ) – రాగం, తానం, పల్లవి; 9-0 (ఆం. వా); 9-15 గీతావళి; 9-30 (ర); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో 6-50 స్వాగతం; 7-30 ఎస్. ఆర్. జానకిరామన్ (గా); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మహిళామండలి స్త్రీల పాటలు: బాజంజంతీపాటలు ప్రసంగం; వంటకములు: రకరకాలపప్పులు-ప్రసంగం: సాక్షి ఎస్. ప్రకాశమ్మ; మంగళం; 1-30 1-40 (హిం. వా); 1-50 (ర), 4-30 సాయంత్రం 5-30 ఎమ్. కె. స్వామినాథ (నా): 6-0 (ఆం. వా) - స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (అం); 6-45 సీతాలక్ష్మి నరసింహన్; 7-30 నిలయ విద్వాంసుడు (న్యా); 9-0 (ఆం. వా); 9-15 ప్రసంగం (అం); 9-30 (న్యూ. ర); 10-0 (ర), 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో 7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-15 (సూ. ర); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (ర); 1-30 (ఆం. వా); 1-40 (ర); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసుడు (వే); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (సూ. ర); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 అస్పృశ్యతా నివారణ సమస్య: రీత్యా సంస్కరణ ప్రసంగం (విజయవాడనుంచి రిలే); 7-45 (ర); 8-15 రాగం, తానం, పల్లవి – టి. వి. నరసింహాయం (తిరుచ్చినుండి రిలే). 9-30 కోటీశ్వరయ్యర్ మేళరాగకీర్తనలు— ఎస్. రాజం, పి. ఎస్. నైదేహ, జి. ఎస్. దండపాణి, 10-0 (ర); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో 6-50 (ర); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 టి. సులోచన (వీ); 7-45 విద్యాసాగర్ (గి); 8-0 (ఆం. హిం. వా); 8-30 ఎ. ఎస్. గోస్వామి (ఖ); మధ్యాహ్నం 12-30 (ర), 1-0 స్త్రీసంసార్; 1-45 (ర); 1-50 (తె. వా); 3-45 పాఠశాలలకు—మారుతున్న పల్లెసీమలు: విద్య – ప్రసంగం; నేటి కీర్తనము: ఎక్కువ పెలపులు మంచివికావు-వర్స; సాయంత్రం 5-30 వి. ఎస్. గోస్వామి (ఖ); 5-45 విద్యాసాగర్ (గి); 6-0 సాహిత్య కార్యక్రమము (హిం); 6-30 (ర); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ (పిల్లలకు) పిల్లలకొక కథ (గ్రిమ్స్ ఫెయిరీటేల్స్); బాలానందం; 'పిటిని తెలుసుకోనండి'; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ – (స్త్రీలకు); శరీరపోషణ: సమమైన ఆహారము-ప్రసంగం: బి. వి. రమణరావు. సాంఘిక సంక్షేమము: వికలాంగుల సంక్షేమము—ప్రసంగం; మీ పెరటితోట: నీటివరుకు, ఎరువులు సూచనలు; ఊరిబావి ముచ్చటలు; 8-0 ప్రస్తుత విశేషము – వార్తాసమీక్ష (ఉ) [illegible] ఖాన్ షెర్వానీ; 8-15 ఎ. ఎస్. గోస్వామి (ఖ); 8-30 (న్యూ. ర); 9-0 (ఆం. ఉ. వా) 9-30 టి. సులోచన (వీ); 10-0 ఈ గేయకర్తలను కలసికొనండి సంగీతరూపకం, 10-30 ప్రసార సమాప్తి.

మలయాళ పత్రికా సంపాదకుని మృతి

తిరువూర్, ఆగస్టు 15—స్థానిక మలయాళ దినపత్రిక "గోమతి" సంపాదకుడు శ్రీ కె. వి. రాఘవన్ నాయర్ గత రాత్రి హృద్రోగంవల్ల మరణించాడు. వయస్సు 63 సంవత్సరాలు.

పత్రికా రచయితలలో ఈయన ముఖ్యుడు. 25 సంవత్సరాల క్రితం "గోమతి" పత్రిక ప్రారంభించబడినప్పటినుంచి దానికి సంపాదకుడుగా పని చేస్తున్నాడు.

తిరువూర్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్‌కు శ్రీ రాఘవన్ నాయర్ అధ్యక్షుడు.

కాన్పూరు మిల్లులలో రేషనలైజేషన్

లక్నో, ఆగస్టు 13—కాన్పూరులోని పీర టెక్స్టైల్ మిల్లులలో ఆధునికీకరణ పథకాన్ని అమలుకు సంబంధించిన సమస్యల పరిశీలనకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డు జడ్జి అప్పెలేట్ ట్రిబ్యునల్ సభ్యుడుఅయిన బి. ప్రసాద్ చెయిర్మన్‌గా ఒక కమిటీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. కమిటీవారు పీర టెక్స్టైల్ మిల్లులు ఆధునికీకరణకు సంబంధించిన పథకం కూడా రూపొందించగలరు.

రు. 1,75,000 లు

స్క్వేర్‌వర్డ్ డి. 47 లో తప్పక గెలవాలి!

స్క్వేర్‌వర్డ్ D-47 కి తెలుగు తర్జుమా ఇందు ప్రచురిస్తున్నాము. ఇది ఒక విలేకరి కూడా పంపెను. ఎంట్రీ ఫారాలు ఇంగ్లీషులోనే పూర్తిచేయాలి. సొల్యూషన్స్ ఇంగ్లీషు క్లూస్ ననుసరించి వుంటుంది.

అడ్డముగావున్న మాటల సూచనలు

4 కొడుకు డబ్బువల్ల—ఉన్నట్టు బుజువైనప్పుడు స్వశక్తివల్ల అభివృద్ధికి వచ్చిన వానికి అది తీవ్రమైన దెబ్బ.
నిరుత్సాహంగా — నిర్లక్ష్యంగా
(F... అను అక్షరము వేయండి) (R... అను అక్షరము వేయండి)

10 కొన్ని దావాలలో సాక్షులు—ఏమిటో సమన్వయం చేయుటం చాల కష్టం.
చూచినది — చెప్పేది
(W.. అను అక్షరము వేయండి) (Y.... అను అక్షరము వేయండి)

11 కొంటెబిడ్డని తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయంలో మితిమించి—ఉన్నారని మనం తలచినప్పుడు కూడ ఆ విషయం చెప్పకపోవటం సాధారణంగా చాల మంచిది.
మెతకగా — క్రూరంగా
(A... అను అక్షరము వేయండి) (W... అను అక్షరము వేయండి)

12 అది తన్ను భయపెట్టే దైనప్పటికిని—సాధించే మనుష్యుని మనం మెచ్చుకొనటం సంభవం.
పనిని — గుంపును
(J.. అను అక్షరము వేయండి) (M.... అను అక్షరము వేయండి)

13 పరస్పర విరుద్ధములైన—సమన్వయపరచుటయే విశ్వశాంతిని స్థిరం చేయుటకు మంచి మార్గం.
జాతులను — అభిప్రాయములను
(M అను అక్షరము వేయండి) (O... అను అక్షరము వేయండి)

14 —కొరకు దయచేయుచైన వారి విన్నపమును తిరస్కరించుటకు మంచి స్వభావం కలవాడు సాధారణంగా కష్టపడును.
రొట్టె — అపకారం
(D.. అను అక్షరము వేయండి) (K.. అను అక్షరము వేయండి)

15 వారు సిఫారసు చేసిన పనివాడు పనిలో—అని బుజువైనప్పుడు విజ్ఞుడైన యజమాని సాధారణంగా ఆ విషయం తన స్నేహితులతో చెప్తుంటాడు.
మందకొడి — నేర్పరి
(A .. అను అక్షరము వేయండి) (I.... అను అక్షరము వేయండి)

16 పత్రికలు—నన్నుడు దానిని నిరసించే వాడు సాధారణంగా తెలివిమాలిన రాజకీయ వేత్త.
తన్ను నిందించు — తనమీద దెబ్బతీసి
(G.. అను అక్షరము వేయండి) (P.. అను అక్షరము వేయండి)

17 —బిడ్డ విషయంలో ఎలా వ్యవహరించాలో అనుభవంగల బడి పంతులు సాధారణంగా తెలుసును.
పొగరుబోతు అయిన — విసిగించేది
(R అను అక్షరము వేయండి) (S... అను అక్షరము వేయండి)

నిలువుగావున్న మాటలకు సూచనలు

1 పెద్దవాళ్ళ మైనప్పుడు—ఆయిన విమర్శను మనం తప్పు పట్టటం తక్కువ కావచ్చును.
పరిహాసపూర్వకము — న్యాయము
(E... అను అక్షరము వేయండి) (U... అను అక్షరము వేయండి)

2. సర్వసామాన్యంగా, యజమాని ఎంత నిక్కచ్చిగా ఉంటే వానివి—కుండకు పనివాళ్ళు అంత ఎక్కువ ఆతురత పడుదురు.
విసిగించి — భంగపుచ్చ
(G .. అను అక్షరము వేయండి) (L. అను అక్షరము వేయండి)

3 మనిషి పెద్దవాడైనకొద్దీ, ఒక వ్యక్తి యొక్క—వానికి అంత తక్కువ ఆఘాతము కావచ్చును.
మరణము — గంభీరత
(A... అను అక్షరము వేయండి) (P... అను అక్షరము వేయండి)

5. సర్వసామాన్యంగా, పరిశీలన బుద్ధి గల యువకుడు తన స్నేహితురాలు ఎప్పుడు—వెంటనే చెప్పివేయగలడు
సాంఘిక వ్యత్యాసం — దుర్మార్గానికి పాటించునో — పాల్పడునో
(S... అను అక్షరము వేయండి) (....అను అక్షరW ము వేయండి)

6. యజమాని తమ పనిలోని లోపాలను—నప్పుడు అది పనివాళ్ళను తమ తక్కువ శ్రద్ధ కలవారినిగా చేయును.
కనిగొన — లెక్కపెట్ట
(F... అను అక్షరము వేయండి) (M .. అను అక్షరము వేయండి)

7. ప్రపంచ రాజకీయాలలో—చాల తఱచుగా కనిపిస్తుంది.
తంత్రం — అన్యాయారన
(C... అను అక్షరము వేయండి) (G... అను అక్షరము వేయండి)

8. ఆమెకు—లేవని తాను తలచుచున్నట్లు పరిచయస్తురాలికి భావన కలిగించటం సాధారణంగా మర్యాదకు అవసరం.
గుర్తింపులు — లోపాలు
(C.. అను అక్షరము వేయండి) (F... అను అక్షరము వేయండి)

9. భయము బిడను—నట్టు చేసెడి ఫలితం తఱచుగా కలిగి ఉండును.
అబద్ధమాడు — సకారంగా వాగు
(F... అను అక్షరము వేయండి) (G అను అక్షరము వేయండి)

13 భార్య తన్ను—నప్పుడు అది చెడుపోకిన్నగల భర్తను పశ్చాత్తప్త చేయుట సంభవం.
ఎగదీసి అడిగి — దెప్పిపొడిచి
(B . అను అక్షరము వేయండి) (G అను అక్షరము వేయండి)

SQUAREWORD D-47 CLOSING DATES
(Subject to Rules and Conditions)
4 p.m. Tues., September 6, for all Hand Delivery Boxes.
6 p.m. Thurs., September 8, for all posted entries, which must be posted to
SQUAREWORD D-47
Express Estates, Madras-2.

Rs. 1,75,000 MUST BE WON!
ALL CORRECT Rs. 1,00,000 ONE ERROR Rs. 40,000 TWO ERRORS Rs. 25,000 THREE ERRORS Rs. 10,000

It is ONLY in SQUAREWORDS that the PHOTOGRAPHIC (the most Foolproof) system is used.

REDUCED ENTRY FEES
Re. 1|- per entry up to 4 entries (Rs. 4|-)
Rs. 5|- for ... 16 entries
Thereafter entry fees are HALVED. Every additional set of 16 entries costs only Rs. 2|8 (instead of Rs. 5|-), thus:—

Rs. 7|8	...	32 entries
Rs. 10 -	...	48 "
Rs. 12|8	...	64 "
Rs. 15|-	...	80 "
Rs. 17|8	...	96 "
Rs. 20 -	...	112 "

Remember, it's Rs. 5|- for your first 16 entries and only Rs. 2|8 for each additional set of 16 entries.

CLUES ACROSS

4. It's often sad blow to self-made man when son proves to be —ECKLESS with money (F or R)
10. In some lawsuits it's very hard to reconcile what witnesses SA— (W or Y)
11. Even when we think parents of naughty child are unduly —ILD with him it's usually better not to say so (M or W)
12. We're apt to admire man who tackles —OB even though it frightens him (J or M)
13. Good way to ensure world peace would be to reconcile N—TIONS opposed to each other (A or O)
14. Good-natured fellow usually finds it hard to refuse down-and-out's appeal for BREA— (D or K)
15. Conscientious boss usually tells his friends about it when worker they've recommended to him proves SL—CK in his work (A or I)
16. He's usually a foolish politician who resents it when Press RA—S him (G or P)
17. Experienced schoolteacher usually knows how to deal with child who is PE—KY (R or S)

The above Square is only for practice.

Official Solution in 'Indian Express' on September 15 (Dak Editions, September 16). Prize-list in Sunday Standard on October 9.

CLUES DOWN

1. We're less likely when we're elderly to take offence at criticism that's J—ST (E or U)
2. As a rule, the stricter a boss the more anxious workers are that they do not —ET him down (G or L)
3. The older a man the less shocked he's likely to be by the DE—TH of a person (A or P)
5. As a rule, observant young man can soon tell when girl friend of his has CLA—S (S or W)
6. It often makes workers less careful when boss doesn't —IND mistakes in their work (F or M)
7. —RAFT very often figures in world politics (C or G)
8. Politeness usually requires man to give woman acquaintance impression that he thinks she has no —LAWS! (C or F)
9. Fear often has effect of making child —IBBER (F or G)
13. It's apt to make errant hubby feel remorse when wifie NA—S him (B or G)

CUT HERE ...... ENTRY FORM FOR SQUAREWORD D-47 ...... CUT HERE

ENTRY Nos.		1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32
FEE PER ENTRY		Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re 1/-	FREE ENTRIES											As. -8-	As. -8-	As -8-	As. -8-	As -8-	FREE ENTRIES										
F or R	4 (CLUES ACROSS)																																
W or Y	10																																
M or W	11																																
J or M	12																																
A or O	13																																
D or K	14																																
A or I	15																																
G or P	16																																
R or S	17																																
E or U	1 (D-47 CLUES DOWN)																																
G or L	2																																
A or P	3																																
S or W	5																																
F or M	6																																
C or G	7																																
C or F	8																																
F or G	9																																
B or G	13																																

D-47

In entering this Competition I agree to abide by the Competition Rules & Conditions.

I ENCLOSE HEREWITH
Money Order Receipts Nos
Squareword Cash Receipts Nos.
Postal Orders Nos.
Demand Draft Nos

Surname in ink and Block Letters Mr Mrs Miss } .... INITIALS ....

VALUE — Rs........... As...........

ADDRESS ....

CUT ALONG THIS DOTTED LINE

బుడతకీచుల క్రౌర్యానికి 30 నిండు ప్రాణాల బలి

(1 వ పేజీ తరువాయి)

మొదట ... పోర్చుగీసువారు లాఠీ ప్రయోగం చెయ్యగా 17 మందికి తీవ్రగాయాలైనాయి

ఇంతలోనే రెండవ జట్టు రాగా పోలీసులు కాల్పులు సాగించారు. తత్ఫలితంగా ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. తదుపరి తీవ్రగాయాలు తగిలినవారు ఇండియా సరిహద్దుకు కొనిరాబడినారు. తీవ్రమ్మోవారిగతి ఏమైనదీ తెలియలేదు.

సనోలివద్ద ముగ్గురి ప్రాణత్యాగం

సనోలివద్ద గోవాలో ప్రవేశించిన వలంటీర్లపై పోలీసులు మొదట లాఠీఛార్జి చేశారు. వలంటీర్లు తిరిగి వెళ్ళిపోయేసరికి కాల్పులు సాగించారు. ముగ్గురికి బలమైన గాయాలు తగిలి కుప్పగా కూలిపోయారు. ఇండియా సరిహద్దుకు ఎత్తుకొని వస్తుండగా వారు ప్రాణాలు విడిచారు.

మధ్యాహ్నం 2-30 గంటలకు దోడామార్గ్ సమీపంలో ఒక గ్రామం వైపుగా తుపాకి కాల్పులు వినిపించినవి.

దోడామార్గ్‌వద్ద గోవాలో ప్రవేశించిన వలంటీర్లు ఆ గ్రామం వెళ్ళి వుంటారని శంకించబడుతున్నది.

దామన్‌లో ఈశ్వరలాల్ దేశాయి అరెస్టు

బొంబాయికి ఉత్తరంగా 120 మైళ్ళ దూరంలో వున్న దామన్‌లో, నేటి మధ్యాహ్నం 12-45 గంటలకు 2,000 మందికి పైగా ప్రజా-సోషలిస్టు వలంటీర్లు ప్రవేశించారు. దామన్ అధికారులచే "బలవంతాన బయటికి గెంటివేయబడి"న అనేకమంది సత్యాగ్రహ వలంటీర్లు నేడు వాపీకి తిరిగివచ్చారు. ఈ వలంటీర్లకు నాయకత్వం వహించిన శ్రీ ఈశ్వరలాల్ దేశాయ్‌ని, తదితర నాయకులను పోలీసులు అరెస్టు చేసేవరకు వారి వెంటవున్న సూరత్ కామర్సు కాలేజీ ప్రొఫెసరు చంద్రకాంత్ లోహియా, రమణ్‌లాల్ షా అనేవారు తాము సాగించిన సత్యాగ్రహం వివరాలను క్రింది విధంగా తెలియజేశారు:—

"కాచిగోవ్ సరిహద్దు నుంచి మేము దామన్‌లో ప్రవేశించి, సరిహద్దు ప్రాంతం వెంటవున్న బాటవెంట నడక సాగించాము. పాటలు పాడుకుంటూ, నినాదాలు చేస్తూ, వలంటీర్లు త్రోవవెంటవున్న చెట్లు ఎక్కి భారత జాతీయపతాకాలను ఎగురవేశారు. తుపాకి కాల్పుల మోత వినేవరకు మేము పోర్చుగీసు ప్రాంతంలో వున్నామనే సంగతినే మర్చిపోయాము. రెండవదఫా తుపాకి మోతలను విన్నప్పుడు, వలంటీర్లందరూ బోర్లగా పడుకోవాలని, లేదా కూర్చోవాలని శ్రీ దేశాయ్ ఆదేశించారు. అంతట అక్కడనే మేము ప్రతిష్ఠించిన పెద్ద జాతీయ పతాకంచుట్టూ మేమంతా కూర్చున్నాము. అలా అయిదు పది నిముషాలు కూర్చున్న తరువాత మేము లేచి నిలబడి, తిరిగి ముందుకు పోవడం ప్రారంభించాము. ఆ వెంటనే మరొక దఫా తుపాకి కాల్పుల మోతలు విన్నాము. వెంటనే మేము ఆగిపోయాము."

"అంతట శ్రీ దేశాయ్, మేము పోలీసు చౌకీముందు వున్నామని, శాంతంగావుండి, పోలీసులు ఏమి చేసేదీ చూస్తూవుండాలని చెప్పారు. ఆ తరువాత పదిహేను నిముషాలకు ముగ్గురు పోలీసులు అక్కడకు వచ్చారు. అందులో యిద్దరు గోవనులు, వారివెంట దామన్ గవర్నరు కూడా వచ్చారు. దాదాపు ఫర్లాంగు దూరంలో నిలబడి, "హరో చలో జావ్" (లేచి వెళ్ళిపొండి) అంటూ కేకలు పెడుతూ వచ్చారు. కాని కదలడానికి మేము నిరాకరించాము. ఆ వెంటనే గవర్నరు, పోలీసులు ముందుకు వచ్చారు. గవర్నర్ ముందుకు వచ్చి, మేము పాతిన జెండా కర్రను తీసుకొని శ్రీ దేశాయ్‌ని కొట్టి, తిరిగి పొమ్మని చెప్పారు. అందుకు శ్రీ దేశాయ్ వెంటనే నిరాకరించారు. అంతలో హఠాత్తుగా ఎలాంటి హెచ్చరిక లేకుండా ముగ్గురు పోలీసులు కాల్పులు చేశారు. అది మమ్మలను విశ్వేషులను చేసింది. హెచ్చరిక చేస్తారని, లాఠీచార్జీ చేస్తారని, బాష్పవాయువును కూడా ప్రయోగిస్తారని, ఆ తరువాత కాని కాల్పులు చేయరని అంతవరకూ మేము అనుకుంటూ వచ్చాము. ఈ కాల్పులకు ఒక ముసలి సాధువు బలి అయినాడు. ఆయన నొసటిని గుండుదెబ్బ తగలడంతో వెంటనే కిందపడి అసువులు బాసినారు."

"అంతట మేము వెనకకు తగ్గడం ప్రారంభించాము. మాలో కొందరు శ్రీ దేశాయ్‌కి దగ్గరగా వున్నాము. శ్రీ దేశాయ్ చనిపోయిన సాధువువద్దకు వెళ్ళబోయారు. ఇంతలో దామన్ గవర్నరు శ్రీ దేశాయ్‌ని, మరి ముగ్గురిని తన వెంట రమ్మన్నారు. తనకు సాధువు భౌతిక దేహం కావాలని, గవర్నరు వెంట రానని శ్రీ దేశాయ్ నిర్మొహమాటంగా చెప్పారు. వెంటనే పోలీసులు శ్రీ దేశాయ్‌ని కొట్టటం ప్రారంభించారు. శ్రీ దేశాయి రెండు దఫాలు కింద పడిపోయారు. ఇంతలో మరి కొందరు పోలీసులు అక్కడకు వచ్చి, జెండా కర్రలతోను, గొడుగులతోను మా అందరినీ కొట్టడం ప్రారంభించారు."

"విడిపోవడానికి వలంటీర్లు నిరాకరించడముతో పోలీసులు తిరిగి కాల్పులు చేశారు. ఇద్దరికి తీవ్రంగా గాయాలు తగిలినవి. ఒకరికి కాలిమడమకు గుండుదెబ్బ తగిలింది. మరొకరికి తొడమీద తగిలింది. అంతట వలంటీర్లు ఇండియా ప్రాంతం వైపుకు పరుగుతీయడం ప్రారంభించారు. అందులో ఒకరు ఇండియా భూభాగంపైన అడుగు పెట్టిన తరువాత తుపాకి గుండు దెబ్బ తగిలింది. ఇంతలో శ్రీ దేశాయ్‌ని, తదితర వలంటీరు నాయకులను దామన్ పోలీసులు ఎక్కడికో తీసుకొనిపోయారు."

ఇక్కడ పోలీసు కాల్పులలో దెబ్బలు తగిలినవారు ప్రస్తుతం వాపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి ప్రమాదంగా వున్నట్లు చెప్పబడుతున్నది. గాయాలు విపరీతంగా వున్నందున అతని కాలును తీసివేయవలసి వచ్చేంది కూడా.

గాయపడిన వారిలో ఒక వలంటీరు పేరు శ్రీ బషార్, బిహార్ నుంచి వచ్చిన ఈయన వయస్సు 28 సంవత్సరాలు. శ్రీ కరందీకర్ వలంటీర్ల జట్టులో వున్నారు. తాను ఇండియా భూభాగంలోకి చేరిన తరువాత గుండు దెబ్బ తగిలినదని, తన తొడ నుంచి అది దూసుకొనిపోయిందని శ్రీ బషార్ చెప్పారు.

గాయపడిన మరొక వలంటీరు శ్రీ భగవాన్ మాలాయవార్, జాతీయ పతాకాన్ని విడిచి పెట్టనందున పక్కటెముకలు విరిగిపోయేటట్లుగా పోలీసులు కొట్టారు.

డయ్యూలో హింసాకాండ

సౌరాష్ట్రం, గుజరాత్ ప్రాంతాలనుంచి వచ్చిన దాదాపు 200 మంది సత్యాగ్రహులు సూరత్ జిల్లాలోని ఉనా అనే చోటు నుంచి, అక్కడికి పది మైళ్ళదూరంలో కోస్తా వెంటవున్న డయ్యూలోకి నడిచివెళ్ళారు. సౌరాష్ట్ర అసెంబ్లీ ప్రజా సోషలిస్టు సభ్యుడు శ్రీ జశ్వంత్ మెహతా వారికి నాయకత్వం వహించారు. వీరు పోలీసు స్టేషన్‌కు ముందు పెద్ద భారతజాతీయ పతాకాన్ని ప్రతిష్ఠించి, దాని చుట్టూ కూర్చున్నారు. పోర్చుగీసు పోలీసులు వెళ్ళిపొమ్మని కేకలు వేసినప్పటికి వలంటీర్లు కదలనందున, వెంటనే లాఠీచార్జీ చేశారు. తలలపై గట్టిగా లాఠీ దెబ్బలు పడుతున్నప్పటికి, వలంటీర్లు అక్కడ నుంచి కదలడానికి నిరాకరించడంతో, చుట్టుపట్ల చేరిన జనం "సిగ్గు సిగ్గు" అని కేకలు వేసినప్పటికి పోలీసులు చిత్తంవచ్చినట్లు లాఠీచార్జీ చేస్తూపోయారని ఆ సన్నివేశాన్ని చూచినవారు చెప్పారు. కొందరు సత్యాగ్రహులకు ముఖాల మీదినుంచి విపరీతంగా రక్తం కారుతున్నది.

ఘోరంగా లాఠీచార్జీ చేసిన తరువాత ఈ వలంటీర్లను ఎక్కడికో పోలీసులు తీసుకొనిపోయారు. నేటి అర్ధరాత్రి వరకు ఈ వలంటీర్లు ఏమైనదీ అతిగతి తెలియకుండా వుంది.

బుడతకీచుల కథనం

గోవా, ఆగస్టు 16— పోర్చుగీసువారి అధికారం క్రిందవున్న గోవా రేడియో కాంతరాక సమీపంలో ఆయుగురు ఇండియన్ వలంటీర్లు కాల్చి చంపి వేయబడినట్లు నేడు ప్రకటించింది. 'దురాక్రమణదారులు' అని పేర్కొంటూ, దాదాపు రెండు వందల మంది వలంటీర్లు అక్కడికి వచ్చారని కూడా ప్రకటించింది. ఈ దురాక్రమణదారులు వచ్చిన సంగతిని సరిహద్దు గ్రామాలలోనివారు వచ్చి, పోలీసులకు చెప్పి, వారిని అక్కడకు తీసుకొని వెళ్ళారని కూడా పేర్కొంది. పోలీసుల ఉత్తరువులను వలంటీర్లు ధిక్కరించి, గోవా భూభాగంలోకి ప్రవేశించడంతోనే పోలీసులు కాల్పులు జరిపారని కూడా గోవా రేడియో ప్రకటనలో తెలియజేయబడింది.

పోర్చుగీసువారి పరమైన గోవా భూభాగంలో జరిగిన రెండు సంఘటనలలో పోర్చుగీసు పోలీసుల కాల్పుల ఫలితంగా ఒక ఇండియా సత్యాగ్రహి చనిపోయాడని, ముగ్గురికి గాయాలు తగిలినవని గోవా రాజధాని పంజిమ్ నుంచి నేడొక అధికార ప్రకటన జరిగింది.

గోవా పోలీసు ప్రధానాధికారి నేడు పత్రికలవారితో మాట్లాడుతూ, ఒక సత్యాగ్రహి మరణానికి తన విచారాన్ని ప్రకటించాడు. ప్రదర్శకులమీద కాల్పులు చేయవలదని, చివరకు లాఠీచార్జీ కూడా చేయవలదని పోలీసులకు గట్టిగా ఉత్తరువులు జారీ చేసినట్లు చెప్పాడు.

పోలీసులు జారీ చేసిన ప్రకటనలో, ఎరిబాల అనే బస్తీలో ప్రవేశించిన 20 మంది సత్యాగ్రహులు వెళ్ళిపోవడానికి నిరాకరించినందున, మిలిటరీ గస్తీదళం కాల్పులు చేసినట్లు ప్రకటించారు. ఇండియా సత్యాగ్రహులు ప్రదర్శనం చేస్తూ బస్తీలోని ఒక దేవాలయం మీద ఇండియా జాతీయ పతాకాన్ని ప్రతిష్ఠించారని, ఒక సత్యాగ్రహి మరణించాడని మరొకరు గాయపడినారని కూడా పేర్కొన్నారు.

పంజిమ్ జిల్లాలో మరొకచోట స్థానిక పోలీసులు మరి కొందరు సత్యాగ్రహులపై కాల్పులు చేయడంవల్ల ఇద్దరికి గాయాలు తగిలినవని కూడా మరొక ప్రకటన జరిగింది.

ఉద్యమ విరమణకు గుజరాత్ పి. ఎస్. పి. నిర్ణయం

వాపి, ఆగస్టు 15— గుజరాత్ ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం దామన్‌లో కొనసాగించదలచిన సత్యాగ్రహాన్ని విరమించడానికి నిర్ణయించుకొన్నది. నేటి రాత్రి జరిగిన సమావేశంలో ఈ తీర్మానం జరిగింది. చిన్న చిన్న దళాలను పంపించాలనే సూచనపై చర్చ జరిగింది కాని ఆమోదించబడలేదు. ఈ రోజున జరిగిన ప్రజల సత్యాగ్రహం చాలవరకు తన లక్ష్యాలను, ఆశయాలను సిద్ధింపజేసుకున్నదని కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

గుజరాత్ ప్రజా-సోషలిస్టు కార్యదర్శి శ్రీ బ్రహ్మకుమార్ భట్, నేడు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ దామన్‌లో మరణించిన సత్యాగ్రహి రణగిరి సాధు భౌతిక దేహాన్ని ఇండియాకు రప్పించాలని కోరుతూ ప్రధాని నెహరూకు, బొంబాయి ముఖ్యమంత్రికి టెలిగ్రాములు పంపినట్లు తెలియజేశారు. ఈ సాధువు దర్భాంగ (బీహారు) లోని సమష్టిపూర్ వాసి. ఆ వీరునికి జోహారు అర్పించడానికి గాను ఆగస్టు 21 వ తేదీన "సాధు దినోత్సవం" జరపాలని గుజరాత్ ప్రజా-సోషలిస్టు పార్టీ తన శాఖ లన్నింటికి ఆదేశాలు పంపించింది.

"దౌర్జన్యాలకు పూనుకోవద్దు"

గోవా విమోచన సమితి అధ్యక్షుని విజ్ఞప్తి

బొంబాయి, ఆగస్టు 16— నేటి ఉదయం నగరంలో కొంతమంది హర్తాళ్ జరిపించే యత్నంలో హింసాకృత్యాలకు పాల్పడినందుకు బొంబాయిలోని గోవా విమోచన సహాయక సమితి అధ్యక్షుడు శ్రీ నాషీర్ భారుచా విచారం తెలిపారు.

ఈ విధమైన హింసాకృత్యాలవల్ల గోవా విమోచన కృషికి భంగం కలుగుతుందని, ప్రాణాలు అర్పించిన వీరుల ఆశయాలకు వ్యాఘాతం కలుగుతుందని, అందువల్ల అందరు ప్రశాంతంగా వ్యవహరించాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

"ఇది మహా దుర్మార్గం"

ఆంధ్ర ముఖ్యమంత్రి విచార ప్రకటన

కర్నూలు, ఆగస్టు 16— "గోవానుంచి వస్తున్న వార్తలు విషాదాన్ని కలిగిస్తున్నవి. నిరాయుధులైన సత్యాగ్రహులపై కాల్పులు చేయడమనేది మహాదారుణం. పోర్చుగీసువారు ఇండియానుంచి వైదొలగక తప్పదు. కాగా ఎప్పుడు వైదొలగ గలరన్నదే యిప్పటి ప్రశ్న" అని ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు గోవాలో పోర్చుగీసు అధికారులు కొనసాగింపజేసిన కాల్పులను గురించి వ్యాఖ్యానిస్తూ అన్నారు.

"సత్యాగ్రహులపై సాగిన హింసాకాండకు దేశ యావత్తు క్రోధాగ్నిలో మండిపోతున్నది" అని కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి అన్నారు. సత్యాగ్రహుల మరణానికి విచారాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు (పి టి ఐ)

వాపి, ఆగస్టు 16— నేడు దామన్‌లో పోర్చుగీసు కాల్పులలో మరణించిన శ్రీ రామగిరి ... జోహారు అర్పించడానికిగాను గుజరాతులో ఆగస్టు 21 వ తేదీన సాధు దినం జరపాలని ప్రజా-సోషలిస్టుపార్టీ నిర్ణయించింది.

గోవాకు వెళ్ళగోరే ఆంధ్ర సత్యాగ్రహులకు హెచ్చరిక

(3 వ పేజీ తరువాయి)

"ప్రతి సత్యాగ్రహి దాను పోను ఖర్చులు అన్నీ తనే భరించుకోవాలి.

"తమ గ్రామంనుంచి, గోవా సరిహద్దుల వరకు కావలసిన దారి ఖర్చులకు గాను చందాలు సేకరించుకో వచ్చును. కమిటీకి అభ్యంతరం లేదు. ఈ విషయంలో మీకు సహాయం చేయమని ప్రజల్ని కోరాము.

"పూనా వెళ్ళే గోవా సత్యాగ్రహ కార్యాలయమునకు వెళ్ళువారు 15 రు చందా యివ్వాలి. బెళగాం వెళువారు అయిదు రూపాయ లివ్వాలి. ఈ విధితో కొంతవరకు కమిటీ సహాయం అందుతుంది.

"ప్రతి సత్యాగ్రహి గోవా విమోచనోద్యమం ఆంధ్రశాఖ (14 వ లైను అరండల్ పేట, గుంటూరు)కు వచ్చి తమ పేరు, యితర వివరాలు నమోదు చేసుకోవాలి. లేనియెడల సత్యాగ్రహులకు బెళ్గాంలోగాని, పూనాలోగాని ఎట్టి సహాయం లభించదు. గుంటూరు మా కార్యాలయమునకు రాలేని పరిస్థితులలో ఆయా గ్రామ రాజకీయ నాయకులచేత ఒక లేఖను వ్రాయించుకొని వెళ్ళాలి. గోవా సరిహద్దులోనికి వెళ్ళే ముందు ప్రమాణ పత్రంలో సంతకం చేయాలి.

"60 సంవత్సరాలు మించినవారు 15 సంవత్సరాలలోపు వారు సత్యాగ్రహములో చేరుటకు వీలులేదు.

"విలువగల వస్తువులు, చేతి గడియారములు, ఫౌంటెన్ పెన్నులు, గొడుగులు మొదలగు వస్తువులు తీసుకొని రాకూడదు. ఒకచోటనుండి మరియొకచోటకు సులభంగా తీసుకొని వెళ్ళటకు వీలుగా వుండేవాటిని తీసుకొని రావాలి.

"గోవాలో పోర్చుగీసు పాలజార్ ప్రభుత్వం ఎంత క్రూరంగా ప్రవర్తించుచున్నదో గమనించవలెను. లోగడ కొందరు సత్యాగ్రహులు తమ ప్రాణాలను సహితం పోగొట్టుకొన్న సంగతి మరువకూడదు. కాబట్టి గోవా వెళ్ళే ఆంధ్ర సత్యాగ్రహులపై విషయాలను గమనించాలి. దావు ప్రమాదములతో కూడిన పని. అందువల్ల ధైర్యంగలవారే యిందులో పాల్గొనవలెనని హెచ్చరిస్తున్నాను."

ఆకివీడునుంచి సత్యాగ్రహులు

12 మంది గోవాకు బయలుదేరడానికి నిర్ణయం

ఆకివీడు, ఆగస్టు 13— 12 వ తేదీ సాయంకాలం ఆకివీడు శ్రీ వెంకటలక్ష్మీ టాకీసు హాలులో శ్రీ మల్లారెడ్డి శేషగిరిరావు గారి అధ్యక్షతను గ్రామస్థులు పలువురు సమావేశమై గోవా విమోచన కొరకు అఖిలపక్ష గోవా విమోచన సంఘం స్థాపించారు.

శ్రీయుతులు పులవర్తి వెంకటసుబ్బారావు జమీందారు, మల్లారెడ్డి శేషగిరిరావు, అన్నే లక్ష్మణస్వామి, పల్లి పెదలక్ష్మీనరసింహారెడ్డి, గోకరాజు సూర్యనారాయణరాజు, కాగితం శ్రీరాములు, నడపన అప్పారావు, వి. రమణరాజుగార్లతో కార్యవర్గం ఎన్నుకొనబడింది.

సత్యాగ్రహులు:— శ్రీయుతులు పాపోలు వెంకటరాజు, కర్రెడ్డి గజపతిరావు, కె మధుసూదనరావు, వి సూర్యారావు, యం. రామయ్య, భాస్కరరావు, శివశంకరం, జోగయ్య, బాబురావు, నరసింహారావు, వెంకటరత్నం, దేవీ రాజుగారలతో సత్యాగ్రహదళం గోవాకు బయలుదేరుటకు తీర్మానించడమైనది. పై కార్యవర్గ సభ్యులు, సత్యాగ్రహులకు ఆర్థిక స్తోమత నివ్వడానికి కృషిచేస్తున్నారు.

గోవా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనబోతున్న వీరులను అభినందిస్తూ ఈ పోరాటంలో అసువులుగోల్పోయినవారికి జోహారులు అర్పిస్తూ తీర్మానించడమైనది.

భారతదేశ అంతర్భాగాలైన గోవా మొదలైన పోర్చుగీసు వలసలను భారతప్రభుత్వానికి అప్పగించుటకు అంగీకరించక ఆ ప్రాంతపు ప్రజాభిప్రాయం నిరంకుశంగా అణచివేయుటకు దౌర్జన్యకాండ సాగిస్తున్న పోర్చుగీస్ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు.

వివిధ దేశాలతో శ్రీ మీనన్ చర్చలు

లోక్‌సభలో ప్రస్తావన

న్యూఢిల్లీ ఆగస్టు 16— శ్రీ వి కె కృష్ణమీనన్ ఈ మధ్యను బ్రిటన్, అమెరికా, కెనడాలను సందర్శించడాన్ని గురించి నేడు లోక్‌సభలో ప్రస్తావన జరిగింది. శ్రీ జి పి. సింహా అడిగిన ప్రశ్నకు ప్రధాని నెహ్రూ వ్రాతమూలకమైన సమాధానం చెబుతూ, ముఖ్యమైన అనేక అంతర్జాతీయ సమస్యలపై ఇండియా ప్రభుత్వం తరపున వివిధ దేశాల ప్రభుత్వాలతో శ్రీ మీనన్ సమాలోచనలు జరుపుతూ వచ్చారని, గత ఏడాది జెనీవాలో ఇండో-చైనా సమస్యపై జరిగిన సమాలోచనలలో ఆయన అక్కడ వుండడం ఎంతో సహాయం జరిగిందని అన్నారు. ఈ సమస్యలను గురించి తదితర అంతర్జాతీయ సమస్యలను గురించి అమెరికా, బ్రిటన్, కెనడా, చైనాలతో శ్రీ మీనన్ సమాలోచనలు కొనసాగిస్తూ వచ్చారని కూడా ప్రధాని నెహ్రూ వివరించారు.

బ్రిటన్‌లో 15 సంవత్సరాల తర్వాత పత్రికలు ప్రచురించే పేజీల విషయంలో ప్రభుత్వానికి గల కంట్రోలు అధికారం వచ్చే మార్చినెలనుంచి అంతరించవచ్చు.

స్వయంకృషితో స్కూలు భవనాల నిర్మాణం

కాళహస్తి తాలూకా పర్యటనలో గ్రామస్థులకు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి హితవు

కాళహస్తి, ఆగస్టు 14— "మీ బిడ్డల చదువులకు ఇతరులమీద ఆధారపడుట మంచి పనికాదు. గ్రామస్థులే స్కూలు భవనాలను నిర్మించుకొనడం మంచిది" అని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డిగారు కాళహస్తి తాలూకాలో పర్యటనచేసిన సందర్భంలో చెప్పారు.

శ్రీ సంజీవరెడ్డిగారు తన నియోజక వర్గంలో పర్యటిస్తూ కొనతనేరి గ్రామానికి అసెంబ్లీ సభ్యులు, ఇంజనీర్లతో కలిసి వెళ్లారు. అచ్చట మంత్రికి ఘన స్వాగత మివ్వబడింది. ప్రభుత్వం స్వర్ణముఖి ఆనకట్ట నిర్మాణమునకు ... అచటివారు ధన్యవాదాలర్పిస్తూ, చెరువుల ఊటనీరు రోడ్డుపై ప్రవహించుటతో రాకపోకలు స్తంభించి పోయినవని, ఒక వంతెన అయినను కట్టి రాకపోకలకు అనుకూలం చేయవలెనని కోరారు.

తరువాత మంత్రికి పెద్దకన్నలివద్ద రైతులు ఘనస్వాగత మిచ్చారు. శ్రీ కన్నలి రామిరెడ్డిగారు స్వాగతపత్రం సమర్పిస్తూ, ఈ చెరువు 11 గ్రామాలకు నీరు సప్లయి చేయగలదని పొరపకాలవ చక్కగా లేక నీటి వనరులేక వున్నదని, స్వర్ణముఖి ఆనకట్టవద్ద ప్రత్యేక తూము ఏర్పాటుతో పొరప కాలవకు సప్లయి చేయమని, పశువుల మేతకు అడవికి పోవుటకు వుత్తరువు జారీ చెయ్యవలెనని కోరారు. హరిజనులు ఇంటి జాగాలు కోరారు.

మంత్రి సమాధానం చెబుతూ చెరువు లెవెల్ కాలువకంటె ఎత్తులో వుండుటచే నీరు సప్లయిచేయ వీలులేకుండా వున్నదని, యితర మార్గము లేవైన వున్నయెడల యోచించెదమని అన్నారు. హరిజనుల ఇళ్ళ వసతికి పట్టాభూములు రైతులు నష్టపరిహారం పుచ్చుకొని, భూములు యిచ్చేపక్షంలో వీలగునన్నారు.

తరువాత మంత్రి పునతాక వెళ్ళారు. అచ్చటి రైతులు స్వాగతపత్రం సమర్పించారు. చెంబేడు పొరపకాలవను మరమ్మత్తు చేయనందున నీరు అంతా వృధా అగుచున్నదని, భూమి తనఖా బ్యాంకి నొకటి స్థాపించవలెనని కోరారు. హరిజనులు గృహవసతి నివేశన స్థలాలు కోరారు. ఇంజనీరును కాలవ మరమ్మత్తు చేయవలసినదిగా కోరారు.

జిల్లాబోర్డు చెంబేడు రోడ్డు సరిగా లేక వర్షాకాలంలో బండ్లు పోవుటకు చాలా కష్టముగా వున్నది. ఇన్ను రోడ్డుకు పోవుటకు 5, 6 మైళ్ళు వున్నదని రోడ్డు మరమ్మత్తు చేయించవలెనని, ఒక మిడిల్ స్కూలు, ప్రసూతి కేంద్రాలయము టవున్ దూరంలో వుండుటచే, పోవుటకు యిబ్బంది గాన యీ కేంద్రంలో స్థాపించవలెనని కోరారు. చేనేత పారిశ్రామికులకు పరపతి సహకార సంఘం స్థాపించి నూలు సరఫరా చేయ గోరారు. వారు కోరిన పనులు ప్రజా సహకారంతో, ప్రభుత్వ అర్థగ్రాంటుతో అన్ని పనులు పూర్తి చేసుకొని, ప్రభుత్వ మిచ్చు అవకాశమును సద్వినియోగం చేసికొనవలెనని నదిగా మంత్రి పక్కాణించారు. హరిజనులకు బావులు త్రవ్వించుటకు ప్రభుత్వం మూడువంతు లివ్వగలదని, ప్రజలు మిగిలిన ఒకవంతు వేసుకొని పూర్తిచేయమని చెప్పారు.

శ్రీ ప్రతాపరెడ్డిగారు బాధ్యత వహించి మంచినీటి బావి త్రవ్వించెదమన్నారు. శ్రీ ప్రతాపరెడ్డిగారు మంత్రికి విందుచేశారు.

కాళింగ రిజర్వాయర్ పరిశీలన

తరువాత అక్కగారిపేటలో, రోడ్డు, పాఠశాల అభివృద్ధి, మంచినీటి వసతి బావి ప్రభుత్వ అర్థగ్రాంటుతో పూర్తి చేసెదమని శ్రీ కె. కృష్ణమూర్తిగారు చెప్పారు. శ్రీ సంజీవరెడ్డిగారు సంతోషం ప్రకటిస్తూ శీఘ్రంగా పూర్తిచేయమని చెప్పారు.

తరువాత శ్రీ సంజీవరెడ్డిగారు కాళంగి రిజర్వాయరుకు కారులో వెళ్ళారు. అచ్చట రైతులు, నెల్లూరు సూపరింటెండింగ్ ఇంజినీరు శ్రీ యన్. హనుమంతరావు, కాళహస్తి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీ టి భావనారాయణగారు స్వాగత మిచ్చారు. పనిజరుగు స్థలమునకు మంత్రిని తీసికొనిపోయి, బోలరు స్పాకింగుతో రిజర్వాయరు కట్టుట నూతన నమూనా అని చెప్పారు. పని చురుకుగా జరుపుటకు గొప్ప యంత్రములు, స్క్రేపర్లు తేబడిన వన్నారు.

తరువాత చుట్టుపక్కల రైతులు అరదం కండ్లూరునుండి వచ్చి, తమ భూములు రిజర్వాయరులో మునిగిపోవునని, గోతులు త్రవ్వి వ్యవసాయమునకు అవరోధం కలుగజేయుచున్నారని ఫిర్యాదుచేశారు. తరువాత సూపరింటెండింగ్ ఇంజనీరుతో చెప్పి, నష్టపరిహారం శీఘ్రమే యిచ్చే ఏర్పాటు చేయవలసినదిగా ఉత్తరువు చేశారు. గుంటిపేడు తదితర గ్రామరైతులు రిజర్వాయరునుండి హైలెవల్ కాలువతీసి పై గ్రామాలకు సరఫరా చేయ గోరారు. ఇంజనీర్లు తనిఖీచేసి, తెలియచేసెదమన్నారు.

లేనీటి హిందూనంతరము మంత్రి వర్యులు కంచనపల్లికి వచ్చారు. అచ్చట శ్రీయుతులు యస్ వి. చెంచురామయ్యగారు స్వాగత మిచ్చారు.

శ్రీ చెంచురామయ్యగారు మంత్రి గౌరవార్థం విందుచేశారు. అధికారులు, అనధికారులు విందులో పాల్గొన్నారు.

13 వ తేదీ ఉదయం రహదారీ బంగళాలో శ్రీ సంజీవరెడ్డిగారిని వెంకటగిరి తాలూకా రైతులు, శాసనసభ్యులునగు శ్రీ వి వెంకటస్వామిరెడ్డిగారు కలిసి సమర్పిస్తూ, బాలగలమందేరుకు ఆనకట్ట కట్టించినచో అనేక గ్రామాలకు నీటివసతి కలుగునని, 14 గ్రామాలు లాభపడునని 2,600 ఎకరాల అదనపు సాగుకువచ్చునని చెప్పారు. మేనకూరు పరిసరాల్లో మరమ్మత్తు మధ్యలో విడువడల అయివున్నదని, అట్లనే పదలిన యెడల నీరు రాక పైరు ఎండిపోవునన్నారు.

నీరాటకోట రైతులు మంత్రికి తమచెరువుల తెలియజేస్తూ ఆనికట్ కాలువారు రీజనరేషన్ బ్లాక్సు చెరువుకట క్రిందనే, పశువుల మార్గంలోనే పెటి, పశువులు వాటిలో పడిన యెడల దాడిలో తోలుచున్నారని, గ్రామాలకు దూరం యేర్పాటుచేయించవలసినదిగా కోరారు.

తొండమనాడు పొరపకాల్వ మరల తెగినదని, యిప్పటికి 3 పర్యాయములు మరమ్మత్తు అయినదని ఫలితం లేక వున్నదన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుపై కాల్వ మొత్తం మార్చి రిపేరు చేయుటకు ప్లాను ఒక లక్ష రూపాయలతో తయారుచేయబడి వున్నదని చెప్పారు.

పుత్తూరు తాలూకా నారాయణవనం గ్రామస్థులు, ఎలక్ట్రిసిటీ యింకను రాలేదని తెలిపారు.

స్వర్ణముఖి ఆనకట్ట పరిశీలన

శ్రీ సంజీవరెడ్డిగారు సూపరింటెండింగ్ ఇంజనీర్లు తదితరులతో స్వర్ణముఖి ఆనకట్ట చూడ్డానికి వెళారు. ఆనకట్ట దాదాపు పూర్తి అయినదని, యిక షట్టర్సు రాగానే బిగించెదమని, నష్టం లేని ఆలస్యమగునని చెప్పారు. శీఘ్రకాలంలో పూర్తిచేసినందులకు మంత్రి ఇంజనీరుశాఖవారి నభినందించారు.

తరువాత ఎక్స్‌టెన్షన్ ట్రైనింగు సెంటరుకు వెళ్ళారు. అచ్చట ప్రిన్సిపాలు, సహాయ అధ్యాపకులు శ్రీ సంజీవరెడ్డిగారికి స్వాగతమిచ్చారు. జాతీయజెండా ఎగురవేసిన అనంతరం, విద్యార్థుల సౌకర్యాలు, భవన సౌర్యాలను గురించి విచారించారు.

విద్యార్థుల నుద్దేశిస్తూ ఈ కేంద్రంలో క్రమశిక్షణ, పరిశుభ్రత మున్నగు ప్రాథమిక సూత్రాలు నేర్చుకొని మారుమూల గ్రామ సీమలకు వెళ్ళి గ్రామస్థులకు నేర్చి భారతదేశ ఔన్నత్యాన్ని యినుమడింపజేయవలసిందిగా చెప్పారు.

తరువాత మంత్రి హరిజనవాడకు వెళ్లారు. అచ్చట విద్యుద్దీపాలులైన లేవని చెప్పగా పంచాయితీ అధ్యక్షులు యేర్పాటుచేసెదమని, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఏర్పాటు చేసెదమని హామీ నిచ్చారు.

సాయంత్రం బోర్డు ఉన్నత పాఠశాల నూతన భవనం బ్లాక్‌కు శంకుస్థాపన చేశారు. తల్లిదండ్రుల సంఘంవారు స్వాగతపత్రం సమర్పించారు. ఈ తాలూకాలో ఒక్క వున్నత పాఠశాల మాత్రమే వున్నదని, మరియొక ఉన్నత పాఠశాల నిర్మింపవలసిందని కోరారు.

శ్రీమతి చేజెర్ల రామరత్నమ్మగారు, డాక్టర్ వెంకట్రామయ్యగారు ఈ భవన నిర్మాణంలో తీసికొన్న కృషి చాల గొప్ప దన్నారు.

శ్రీ సంజీవరెడ్డిగారు సమాధానం చెబుతూ ప్రాజెక్టులు విద్యుచ్ఛక్తి ప్రణాళికలకు ప్రభుత్వం 4 లక్షల రూపాయలు వెచ్చించి, నిర్వహించగలదని స్థానికంగా మీ బిడ్డల విద్యాభివృద్ధికి, మీరు భవనాలు కట్టుకొనక ఇతరులపై ఆధారపడుట న్యాయం కాదని అన్నారు. మరొక బ్లాకుకు ప్రయత్నంచేసి, పూర్తి చేయవలసిందిగా గోరారు. విజయవాడ వద్ద తాడేపల్లి ముద్దయ్య అను సామాన్య రైతు యిరువది వేల రూపాయలతో పాఠశాల భవనం కట్టించారని తెలియజేశారు.

తరువాత పంచాయతీ బోర్డు భవన ప్రారంభోత్సవం చేశారు. శ్రీయుతులు జయరాంరావు పవర్ పంచాయతీ అధ్యక్షులు టి పావనన్నతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు స్వాగతమిచ్చారు. భవనమంతయు పరికించి, దీనిని చాల తక్కువ ఖరీదుకు సంపాదించినందులకు పంచాయతీ వారిని అభినందించారు.

శ్రీ బలరాంరెడ్డిగారు సభకు అధ్యక్షత వహించారు. జయరాంరావుగారు స్వాగత పత్రం సమర్పిస్తూ, డ్రెయినేజి స్కీము, నీటి సరఫరా స్కీము మంజూరు చేయవలసినదిగా అభ్యర్థించారు.

శ్రీ సంజీవరెడ్డిగారు సమాధానం చెబుతూ డ్రెయినేజికంటె నీటి సరఫరా స్కీము ముఖ్యమైనదని శ్రద్ధగా పనిచేయవలసిందని కోరారు.

గత ఉప ఎన్నికల అనంతరం, ప్రకాశం ప్రభుత్వ స్వల్పకాలంలో ఎక్కువ కార్యములు చేయజాలకపోయినదని, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాత్రం అతి కష్టంతో ఆమోదం పొందినదన్నారు.

శ్రీ ఆర్. రాఘవులుగారు వందన సమర్పణం చేశారు.

రాత్రికి తిరుపతికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అధికారులతో సంప్రతించుటకు వెళ్లారు.

ఎన్నికల తేదిలు

ఇంకా ప్రభుత్వం ఆలోచించలేదని రాజ్యసభలో ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 16— ఇండియాలో వచ్చే జనరల్ ఎన్నికలకు తేదీల నిర్ణయ సమస్యను గురించి ఇండియా ప్రభుత్వం యింకా ఆలోచించ లేదని న్యాయశాఖ మంత్రి శ్రీ సి. సి. బిస్వాస్ నేడు రాజ్యసభలో చెప్పారు. రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదిక యింకా ప్రభుత్వానికి చేరలేదని, ఆ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాలను గురించి అప్పుడే ఊహించి చెప్పడం పొసగదనికూడా శ్రీ మధుర్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ త్వరలోనే స్టాటిస్టికల్ యూనివర్సిటీగా మార్చబడుతుందని తెలుస్తున్నది.

"అభివృద్ధి పథకాల సాఫల్య బాధ్యత రైతు లోకానిదే"

పశు సంక్షేమశాఖ డైరెక్టర్ ప్రబోధం

నిడుబ్రోలు, ఆగస్టు 9— స్థానిక పశువైద్య ఆస్పత్రికి విరాళాలిచ్చిన దాతలపేర్లుగల బోర్డును ఆవిష్కరించడానికి ఆంధ్ర రాష్ట్ర పశు సంక్షేమశాఖ డైరెక్టర్ మేజర్ టి మురారీ నిన్న సాయంకాలం యిచ్చటికి వచ్చారు.

పశువులను అభివృద్ధిపరచవలసిన ఆవశ్యకతను గురించి స్థానిక రైతులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఒంగోలు, దూపాడు, పుంగనూరు జాతిజంతుల అభివృద్ధి అవసరమని చెప్పారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినది మొదలు పశు సంక్షేమశాఖ ఎలా అభివృద్ధి అయినదీ విపులీకరిస్తూ రిండర్‌పెస్ట్ వ్యాధి నిర్మూలనకు రైతుల సహాయ సహకారమివ్వవలసిందిగాను, వ్యాధిని సమూలంగా నశింపచేయడానికి తోడ్పడ వలసిందిగాను కోరారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికను గురించి ప్రసంగిస్తూ, ఆంధ్రలోని రైతుల సలహాలను పాటిస్తూ ప్రణాళిక రచించబడినదనీ, అభివృద్ధి పథకాలు తయారు చేయబడినవనీ, ఇవాటిని అమలుపరచడంలో రైతుల సహకారం పూర్తిగా కావాలనీ, పథకాలను జయప్రదం చేయవలసినవని రైతులమీదనే వున్నదనీ నుడివారు.

బాపట్లలోని పశువైద్య కాలేజీవలను విశాఖపట్నంలోని "పంగహణము చేయబడిన మధ్యతరగతి పశుగణన సంక్షేమ ఇన్‌స్పెక్టర్ల కోర్సు" వల్లను సాంకేతికనిపుణుల లోటు తీరిపోతుందని చెప్పారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అనంతరం రైతుల, వ్యవసాయదారుల సహకారంవల్ల రాష్ట్ర పురోభివృద్ధి జరుగుతుందని తాను విశ్వసిస్తున్నానన్నారు.

స్థానిక పశువైద్యశాల దాతల పేర్లుగల బోర్డును ఆవిష్కరిస్తూ, శ్రీమతి మురారి దాతల దానశీలానికి, స్థానికుల వుదారత్వానికి ధన్యవాదాలర్పించారు. తానుకూడా రైతులలో పుట్టినదానినే నని ఆమె అన్నారు. గ్రామాల పురోభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి రైతులు తమ ద్రవ్యాన్ని ఉపయోగించవలసిందిగా ఉద్బోధించారు.

శ్రీ పి వి. పున్నయ్యగారు అభివందనములు తెలియజేశారు. డైరెక్టరు రాగానే స్థానిక పశువైద్య సర్జనులు ఆహ్వానించి హాస్పిటలును, దాని అనుబంధ శాఖలను చూపించారు. హాస్పిటలుకు వచ్చిన పశువులను డైరెక్టర్ చూచి సంతోషించారు.

కర్నూలు, ఆగస్టు 14— కృష్ణా జిల్లా, నూజివీడు తాలూకాలోని గొల్లపల్లి గ్రామంలో గత జూలై 8 వ తేదీని జరిగిన అగ్ని ప్రమాదంవల్ల నష్టపడిన ఇంకా మూడు కుటుంబాలకు సహాయంచేయడానికి అదనంగా 90 రూపాయల ఖర్చును ఆంధ్రప్రభుత్వం మంజూరుచేసింది.

తపాలా బిళ్ళల సేకరణలో ఆసక్తి

పెంపొందించడానికి కర్నూలులో సంస్థ ఏర్పాటు

కర్నూలు, ఆగస్టు 15— తంతి తపాలా శాఖ ఆంధ్ర సర్కిల్ డైరెక్టర్ శ్రీ హెచ్. కె. రావుగారు నేటి ఉదయం ఇక్కడ హెడ్ పోస్టాఫీసులో తపాలాబిళ్ళల బ్యూరోకు ప్రారంభోత్సవం చేశారు.

స్వాతంత్ర్యోత్సవ కార్యక్రమాలలో ఒకటిగా జరిగిన ఈ ఉత్సవానికి పెక్కుమంది ప్రముఖులు హాజరైనారు.

పోస్టు ఆఫీసెస్ సూపరింటెండెంట్ శ్రీ ఏ రామచంద్రన్‌గారు సభికులకు స్వాగతం చెబుతూ, ప్రజలకు ఇతోధికంగా సౌకర్యాలను కల్పించడానికి తపాలాశాఖవారు నిర్వహించిన కార్యక్రమాల గురించి వివరించారు. కొత్తగా ఏర్పాటు చేయబడిన తపాలా బిళ్ళల బ్యూరోకు ప్రజల సహకారం లభించగలదని తాను ఆశిస్తున్నానని తెలిపారు.

ఆంధ్ర సర్కిల్ డైరెక్టర్ శ్రీ హెచ్. కె. రావుగారు తపాలాబిళ్ళల బ్యూరోకు ప్రారంభోత్సవం చేస్తూ, గత సంవత్సరంలో ఢిల్లీలో అంతర్జాతీయ తపాలా బిళ్ళల ప్రదర్శనం నిర్వహించబడినప్పుడు ఇతర దేశాల స్టాంపులకంటె ఇండియన్ స్టాంపులు ప్రజలకు ప్రీతిపాత్రమైనవని, నేడు ఆంధ్ర, హైదరాబాద్, జయపూర్, రాజస్థాన్‌లలో అట్టి బ్యూరోలకు ప్రారంభోత్సవం జరగడంతో దేశంలోని అన్ని పోస్టల్ సర్కిల్స్‌లోను అట్టి బ్యూరో ఒక్కొక్కటి ఏర్పడగలదని పేర్కొన్నారు.

తపాలాబిళ్ళల సేకరణ విషయమై ప్రజలలో, ముఖ్యంగా యువకులలో ఆసక్తిని పెంపొందించడానికి ఈ సంస్థ తోడ్పడగలదని తాను భావిస్తున్నానని శ్రీ హెచ్. కె. రావుగారన్నారు.

తంతి-తపాలా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఎం. సి గుండప్పశెట్టియార్‌గారు వందన సమర్పణ చేశారు.

వెల్దుర్తిలో టెలిగ్రాఫ్ ఆఫీసు

కర్నూలు, ఆగస్టు 15— ఇక్కడకు 20 మైళ్ళలో వున్న వెల్దుర్తిలో ఆగస్టు 11 వ తేదీని టెలిగ్రాఫ్ ఆఫీసుకు కర్నూలు డివిజన్ పోస్టు ఆఫీసెస్ సూపరింటెండెంట్ శ్రీ ఏ. రామచంద్రన్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూలులో జరిగిన బహిరంగ సభకు శ్రీ శ్రీనివాసన్‌గారు అధ్యక్షత వహించారు. తంతి, తపాలాశాఖవారు ప్రజలకు చేసిన సేవలను ఆయన ప్రశంసించారు. ఈ ఉత్సవానికి శ్రీయుతులు కె. గురుస్వామి, సబ్ డివిజనల్ ఆఫీసర్ (టెలిగ్రాఫ్స్), బి ఎస్. కృష్ణారెడ్డి, గ్రామ మునసబు, వెంకోబరావు, హెడ్మాస్టర్, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇతర గ్రామ పెద్దలు హాజరైనారు. శ్రీ టి శివయ్యగారు వందన సమర్పణ చేశారు.









క్రీడాలోకం

ఇంగ్లీష్ ఛానెల్ ఈత పోటీలో ఈజిప్షియన్ విజయం

పోటీ చేసిన 16 మందిలో నలుగురు స్త్రీలు

డోవర్, ఆగను 15—ఫ్రాన్సు నుంచి ఇంగ్లండుకు దాదాపు 22 మైళ్ళ దూరానికి జరిగిన ఈతపోటీలో అబుల్ లతీఫ అబుహాఫ అనే ఈజిప్షియన్ ప్రథమస్థానం పొందాడు.

నేటి తెల్లవారుజామున కేప్ గ్రిస్‌నాజ్ నుంచి జరిగిన ఈ పోటీలో మొత్తం 12 మంది ఈతగాళ్లు నలుగురు ఈ త క త్తె లు పాల్గొన్నారు. స్త్రీలు గమ్యం చేరకముందే మధ్యలో విరమించుకొన్నారు. పురుషులలో నైన ముగ్గురే గమ్యం చేరుకొన్నారు. తక్కినవారు మధ్యలోనే విరమించుకొన్నారు.

శ్రీ మిహిర్ సేన్ అనే భారతీయుడు కూడా ఈ పోటీలో పాల్గొన్నాడు. ఇతర భారతీయ ఈతగాళ్ళను ప్రోత్సాహించే ఉద్దేశంతో తాను పాల్గొన్నట్లు ఆయన ప్రకటించాడు. ఆయన సాయి కాలం 5-15 గంటలకు పోటీనుంచి విరమించారు.

గమ్యం చేరిన ముగ్గురి పేర్లివి:

(1) అబుల్ లతీఫ్ అబుహాఫ (ఈజిప్టు) 11 గంటల 44 నిమిషాలు.

(2) టామ్‌పార్క్ (కాలిఫోర్నియా)-12 గంటల రెండు నిమిషాలు

(3) డామియన్ పిజోబెల్లాన్ (మెక్సికో) 13 గంటల 15 నిమిషాలు.

మొదటి ఇన్నింగ్సులో ఇంగ్లండు పైచేయి

ఓవల్ టెస్టులో

లండన్, ఆగను 15—ఓవల్‌లో ఇంగ్లండు, దక్షిణాఫ్రికాలకు జరుగుతున్న ఐదవ చివరి టెస్టు క్రికెట్ పోటీలో నేడు-రెండవరోజు-ఆట ముగిసేసరికి స్కోరు యిలా వుంది:

ఇంగ్లండు: మొదటి ఇన్నింగ్సు—151 (క్రోజ్-32, కాంప్టన్ 30: గొడ్డార్డ్ 31 పరుగులకు ఐదు వికెట్లు, టెఫీల్డ్ 39 పరుగులకు మూడు వికెట్లు).

దక్షిణాఫ్రికా: మొదటి ఇన్నింగ్సు—112 (మెక్‌గ్లూ 30, వెయిటే 28; లాక్ 39 పరుగులకు నాలుగు వికెట్లు).

చెన్నపురిలో లీగ్ హాకీ పోటీలు

మద్రాసు, ఆగను 16—చెన్నపురి మొదటి డివిజన్ లీగ్ హాకీపోటీల సందర్భంగా విన్న సాయంకాలం సాధిక అర్ట్సు కాలేజీ గ్రౌండ్సులో ఏడుటి ఛాంపియనులు మద్రాసు యునైటెడ్ క్లబ్బుకు, గవర్నమెంట్ ట్రాన్స్‌పోర్టు జట్టుకు జరిగిన పోటీ 'డ్రా' గా అంతమైంది.

రెండు జట్లు చెరి ఒక గోలు చేసినవి.

14 వ తేదీన ఇండియా ప్రెసిడెంట్ ప్రసాద్ కర్నూలు వచ్చారు. స్టేషన్‌లో తనకు స్వాగతమిచ్చినవారికి ప్రెసిడెంట్ ప్రతివందనం చేసినప్పటి ఫోటో

కర్నూలు రైల్వే స్టేషన్‌లో దిగిన అనంతరం సాయుధ పోలీసు దళం వందనాన్ని ప్రెసిడెంట్ స్వీకరించారు

71 మంది సత్యాగ్రహుల గెంటివేత

ఇద్దరి జాడ తెలియలేదట

మజాలి, (గోవా సరిహద్దు) ఆగను 16—విన్న ఉదయం యిచ్చటి నుంచి గోవాలో విజయ ప్రవేశం చేసిన 71 మంది సత్యాగ్రహులను పోర్చుగీసు అధికారులు ఇండియా సరిహద్దుకు గెంటివేశారు. వీరిలో ఇద్దరు తిరిగి గోవాలో సత్యాగ్రహం చెయ్యడానికై వెళ్లారు. వారి జాడ తెలియలేదు.

తిరిగి వచ్చిన వారందరి దేహంపైన బలమైన గాయాలు కన్పిస్తున్నవి.

నలుగురికి విమ్ము కత్తులపోట్లు, తుపాకి మడమల పోట్లు కనిపించినవి వీరందరికి తగు వైద్య సహాయం జరపబడుతున్నది.

పోర్చుగీసు పోలీసుల వికటాటహాసం

సత్యాగ్రహుల దేహాలు చిలుల వడేటటుగా పోర్చుగీసువారు నిర్దాక్షిణ్యంగా కాల్పులు సాగించారు ఆయన వెల్లడించాడు.

తూటుపడిన దేహాలతో సత్యాగ్రహ వీరులు నేలకొరిగి మెలికలు తిరిగి పోతుంటే చాలామంది పోర్చుగీసు సైనికులు విరగబడి నవ్వినారని కూడా ఆతడు తెలియజేశాడు.



హైదరాబాద్‌లోని బోలారమ్ రెసిడెన్సీని దక్షిణాదిన "రాష్ట్రపతి నిలయం"గా ప్రెసిడెంట్ ప్రసాద్ స్వీకరించినప్పటి ఫోటో

నవదాహ్ సబ్ డివిజనల్ ఆఫీసరుపై దౌర్జన్యం

పోలీసు కాల్పులలో ఇద్దరి మరణం

పాట్నా, ఆగను 15—గయజిల్లా నవదాహ్ పట్టణం (సబ్‌డివిజనల్ హెడ్‌క్వార్టర్సు)లోని నేటి ట్రాన్స్‌పోర్ట డిపో ఎదుట గుమిగూడిన విద్యార్థులపై పోలీసులు కాల్పులు సాగించగా ఇద్దరు మరణించారని, ఐదుగురు గాయపడ్డారని గయ నుంచివచ్చిన వార్తలు తెలుపుతున్నవి.

మరణించిన ఇద్దరిలోను ఒకరు కిష్టాయి హైస్కూల్లో చదివే 17 సంవత్సరాల విద్యార్థి. రెండవవారు నవదాహ్ పౌరుడు. గాయపడిన ఐదుగురిలో ముగ్గురు విద్యార్థులున్నారు.

తాము నల్లజెండా ఊరేగింపు జరుపుతూ డిపోవద్ద శాంతియుతంగా ప్రదర్శనాలు జరుపగా పోలీసులు కాల్పులు సాగించారని విద్యార్థులు అంటున్నారు.

విద్యార్థులు డిపో కాంటీన్‌కు నిప్పంటించి, ఇటుకలు రాళ్ళువిసిరి సబ్‌డివిజనల్ ఆఫీసరును కొట్టారని పోలీసులు అంటున్నారు లాఠీచార్జికి గుంపు చెదరిపోకపోగా కాల్పులు జరుపవలసి వచ్చిందని అన్నారు.

ఊరేగింపు జరిపిన విద్యార్థులు ఉదయం అనుగ్రహపార్కులో పుత్రప్ర వ్యాఖ్యంగా ప్రతిష్ఠించిన జాతీయ పతాకను దించివేశారని, పోర్నాఫీసుపైన, మేజిస్ట్రేట్ బసపైన దాడిచేసి, ధ్వంసం చేశారని, తర్వాత సెట్ ట్రాన్స్‌పోర్ట్ డిపోపైన ముట్టడించారని పోలీసుల రిపోర్టులు తెలుపుతున్నాయి.

రాంచీ రాజ్‌భవన్ ముందు సంఘర్షణ

రాంచీలో రాజ్‌భవన్ ముందు విద్యార్థులకు పోలీసులకు జరిగిన సంఘర్షణలో రాంచీ డిప్యూటీ కమిషనర్ (డిప్యూటీ కలెక్టర్), ఒక అశ్వికుడైన పోలీసు, 20 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలుస్తున్నది.

రాంచీ రాజ్‌భవన్‌పై నేడు వుదయం గవర్నర్ ఎగురవేసిన జాతీయ పతాకను కొద్దిగా దించాలని విద్యార్థులు అధికారులను కోరడానికి రాజ్‌భవన్ ముందు గుమిగూడినప్పుడు ఈ సంఘర్షణ జరిగింది.

సంఘ విద్రోహులు కొందరు విద్యార్థుల గుంపులో చేరి, ఇటుకలు, రాళ్ళు పోలీసులపై విసిరారని, దీనితో రాజ్‌భవన్ ఉత్తరద్వారం కాపలాలోవున్న అశ్వారూఢుడైన ఒక పోలీసు గాయపడ్డాడని ఒకవార్త తెలుపుతున్నది. అశ్వారూఢుడు గుర్రం మీదినుంచి పడిపోగా గుర్రం బిత్తరపోయి, జనం మధ్యన పరుగెత్తడంవల్ల 20 మంది గాయపడ్డారని, రాజ్‌భవన్ ఉత్తర ద్వారం ధ్వంసమైపోయిందని వార్తలు చెబుతున్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన విందులో పాల్గొనవద్దని అతిథులను కోరుతూ విన్న రాత్రి 100 మంది విద్యార్థులు రాజ్‌భవన్ గేటువద్ద పికెటింగ్ చేశారు.

పెక్కు పట్టణాలలో నల్లజెండాల ప్రదర్శనం

పాట్నా కాల్పులలో మరణించిన విద్యార్థులపట్ల సానుభూతి చిహ్నంగా బీహారులో దాదాపు అన్ని పట్టణాలలోను నల్లజెండాల ప్రదర్శనాలు జరిగాయి.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా లోగడ అధికారరీత్యా నిర్ణయించబడిన కార్యక్రమం చాలచోట్ల ఆపివేయబడింది.

ప్రభుత్వంచే ఒక వార్త ఖండన

విన్న మోకామేహ్‌లో జరిగిన పోలీసు కాల్పులలో పలువురు విద్యార్థులు మరణించారని కొన్ని పత్రికలు ప్రకటించిన వార్తను బీహార్ ప్రభుత్వం నేడు ఖండిస్తూ ఒక ప్రకటన చేసింది.

"మోకామేహ్‌కు వస్తున్న బండి వెంబడివున్న ఒక అసిస్టెంట్ సబిన్‌స్పెక్టర్ నల్గురు పోలీసుజవానులు బండి మోకామేహ్ చేరగానే దాదాపు 20 మంది విద్యార్థులు చుట్టుముట్టారు గవర్నమెంట్ రైల్వే పోలీసులు జోక్యంచేసుకుని, బలప్రయోగం అవసరం లేకనే ప్లాట్‌ఫారంలో గుమిగూడిన వారిని చెదరగొట్టారు. కాని, మరల జనం గుమిగూడి అసిస్టెంట్ సబిన్‌స్పెక్టర్‌ను పెడెకంచి బలవంతంగా బయటికిలాగారు. అటు తర్వాత ఎస్. ఐ. జి. ఆర్. పి. గాలిలో ఒక బారు తుపాకులు కాల్చవలసిందిగా వుత్తరువులు చేశారు. జనం చెదిరిపోయారు. ఎవరూ క్షతగాత్రులు కాలేదు" అని ఆ ప్రకటనలో కలదు.

ముఖ్యమంత్రి బుటబొమ్మ కాల్చివేత

నేడు రాత్రి పాట్నాలో జరిగిన బహిరంగసభలో బీహార్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీకృష్ణ సిన్హా దిష్టిబొమ్మ కాల్చివేయబడింది. ఈ బహిరంగ సభలో 40 వేలమంది పాల్గొన్నారు.

పాట్నా పోలీసు కాల్పుల దర్యాప్తుకు నియమించబడే హైకోర్టు జడ్జీ పేరు మూడు రోజులలో ప్రకటించాలని కోరుతూ తీర్మానించబడింది. నల్లజెండాల ప్రదర్శనం జాతీయ పతాక పట్ల అగౌరవం తెలుపడానికి వుద్దేశించబడలేదని బీహార్ పోలీసుల చర్యల నిరసన తెలుపడమే వుద్దేశమని తీర్మానించారు.

నేడు రోజంతా పాట్నా నగరంలో విద్యార్థులు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రదర్శనాలు జరుపుతూనే వున్నారు. గాంధీ మైదానంలో మాత్రం నేడు కాంగ్రెసువారికి కొందరు దుండగులకు సంఘర్షణ జరిగింది ఈ దుండగులు అక్కడ యిదివరకు స్థాపించబడిన జాతీయ పతాకను దింపివేయడానికి ప్రయత్నించారు. కాని, కాంగ్రెసువారు వారి ఆటలు సాగనివ్వక నిలబడారు.

దుండగులు వారిపై ఇటుకలు విసిరారు. జాతీయ పతాకాన్ని అగౌరవపరచ దలచిరి.

... వెంబడించి సంఘ విద్రోహులను, కమ్యూనిస్టు నాయకుడు శ్రీ కిశోరి ప్రసన్న సిన్హాను ముందిరింటిలో కొందరు కాంగ్రెసువాదులు కూడా కొందరు గాయపడ్డారు.

ఇంతలో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులో పెట్టారు.

ఆకారణ సగరంలో సాయంకాలం 4 గంటలకు కర్ఫ్యూ విధించబడింది.

నగరంలో హర్తాళ్

పాట్నా కాల్పులలో మరణించిన వారిపట్ల సానుభూతి చిహ్నంగా పాట్నా నగరంలో కొందరు హర్తాళ్ జరిపారు. విద్యార్థి కోరిక మేరకు పాట్నా సినిమాలు కూడా ఆపివేయబడ్డాయి.

శ్రీ జయప్రకాశ్ విమర్శ

ప్రజా-సోషలిస్టు నాయకుడు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ నేడు బహిరంగసభలో ప్రసంగిస్తూ, బ్రిటిష్ హయాంలో కూడా జరుగని విధంగా బీహార్ పోలీసులు మితిమీరిన దౌర్జన్యం జరిపారనడం విస్మయదాయకం. వారు శాంతంగా ప్రవర్తించడానికి జీతాలు తీసుకొంటున్నారనిపిస్తుంది అన్నారు.

ఈ దుర్ఘటనలను ఇది మానవ ధర్మాలకు సంబంధించిన సమస్యగా పరిగణించి పరిష్కరించాలని అన్నారు.

విద్యార్థులు, యువకులు రెచ్చిపోక ప్రశాంతంగా తమ ఉద్యమాన్ని సాగించాలని కోరారు.

ముఖ్యమంత్రి సానుభూతి

బీహార్ ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సెక్రటేరియట్ ఆవరణలో జాతీయ పతాకను ఎగురవేసినప్పుడు ప్రసంగిస్తూ పాట్నాలో జరిగిన కాల్పులలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఆగను 15 వ తేదీ వంటి పవిత్ర దినాన కూడా కొందరు అక్షేపణీయమైన విధంగా ప్రవర్తించడం విచారకరమని, ఈ రోజు పవిత్రతను గుర్తించి, స్వతంత్రదేశ పౌరులకు అనుగుణంగా ప్రవర్తించాలని ఆయన అభ్యర్థించాడు.

"పరిపాలకుని కర్తవ్యం చాల క్లిష్టమైనది ఈ కర్తవ్యానికి గడంగినవారు ఈలాటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వుంటుంది. పరిపాలన విషయాలలో ప్రసక్తిలేని పోలీసులు తదితరులు తాము ప్రజా సేవకులమనే విషయాన్ని, ప్రజాసేవా భావంతో పనిచేయవలసి వుంటుందని గ్రహించాలి ఈ దుఃఖపు గడియలో ఆగను 15 పవిత్రదినాన నా సందేశం ఇదే" అని ఆయన అన్నాడు.

ఎలెక్ట్రిక్ సరఫరా శాఖ కార్మికుల సమ్మె వాయిదా

ఈ నెల 17 వ తేదీ నుంచి జరుపడానికి నిర్ణయించబడిన ప్రైవేట్, స్టేట్ ఎలెక్ట్రిక్ సప్లయి సంస్థల కార్మికుల సమ్మె, ప్రస్తుతానికి వాయిదా వేయబడిందని అధికారరీత్యా తెలుస్తున్నది.

విపణివీధి

నవరసు రేట్లు

మద్రాసు 16—

	రు	అ	పై
అపరంజి బంగారు	[illegible]	[illegible]	[illegible]
మేలిమి బంగారం	92	2	0
ప్రా.బంగారం	90	10	0
మూసా బంగారం	83	12	0
వెండి నంద తులం	163	0	0
వెండి తులం 1-క	1	10	3

వేరుసెనగ గింజలు

581 పౌనులు)	112-0-0
వడి వెనెగనూనె ఎడార్ ఫరి:—	
ఎస్ ఎస్ ఎ రెడీ	211-0-0
అనుదినం 300 తియవస్తువులు	165-0-0
పెలమ్ లోటసు, స్పైస్ బ్రాండ్ (37½ పౌనుల కట్టాతో సహా)	14-8-0
కొబ్బరినూనె కొలంబో 37½ పౌండ్	
రాజా బ్రాండ్	26-0-0
ఎం ఎస్ బ్రాండ్	26-4-0

పంచదార

బ్రిటిష రిఫైన్ (2 కట్)85-8-0	85-8-0
గ్రాఫామ్ (228 పౌనులు) 88,	88-8-0
సామర్లకోట (2కట్)	85-8-0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్ ఆగస్టు 15—

నేటి ఓపెనింగ్	— 33 38
నేటి క్లోజింగ్	— 33 74

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 16—నేడు గోవాలో పోర్చుగీస్ కాల్పులవల్ల హర్తాళ్ జరుగుతున్నందున ఇక్కడి మార్కెట్లు మూసి వేయబడినవి.

1955 ఆగస్టు 17, బుధవారం

మన్మథనామ సంవత్సర

శ్రావణ బహుళ అమావాస్య

అమావాస్య రా॥ 1-29 గంటలవరకు

ఆశ్లేష రా॥ 11 57 గంటలవరకు

వర్జ్యం: ప॥ 1-14 నుంచి 2-46 గం॥వరకు

ఆంధ్ర కో-ఆపరేటివ్ ఆఫీసర్ల క్లబ్‌లో స్వాతంత్ర్యోత్సవం

మద్రాసు ఆగను 16—ఆంధ్ర కో-ఆపరేటివ్ ఆఫీసర్ల క్లబ్ ఆధ్వర్యాన విన్న స్వాతంత్ర్య దినోత్సవం జరుపబడింది

ఉదయం ఆంధ్ర కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రారు కార్యాలయంలో జాతీయ పతాక ప్రతిష్ఠాపనోత్సవం, రాత్రి మైలాపూర్‌లోని ఉడ్‌లాండ్స్ హోటలులో విందు జరిగినవి కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రారు శ్రీ కె సుబ్రహ్మణ్యం నాయుడుగారు విందులో పాల్గొన్నారు.

కాశ్మీర్ ప్రవేశం రాజ్యాంగ సమ్మతమే

అఫ్జల్ బేగ్ ప్రకటనకు సాదిక్ సమాధానం

శ్రీనగర్, ఆగస్టు 14—కాశ్మీర్ రాజ్యాంగ నిర్మాణ సభ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్య శాఖ మంత్రి మిసర్ జి. ఎం. సాదిక్ నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, ప్రజల స్వయం నిర్ణయాధికారపు హక్కు స్వతంత్రమైన హక్కని, దానిని వారు ఎప్పుడూ వినియోగిస్తారని, తమ రాజ్యాంగ రీత్యా ఏర్పడిన సభలో వినియోగించారని అన్నాడు.

మాజీ మంత్రి మీర్జా అఫ్జల్ బేగ్‌తో పాటు 13 మంది షేక్ అబ్దుల్లా సహచరులు గడచిన వారం ఇండియన్ యూనియన్‌లో కాశ్మీర్ ప్రవేశం విషయమై రాజ్యాంగ సభ నిరుడు చేసిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ చేసిన ప్రకటనపై వ్యాఖ్య చేస్తూ సాదిక్ పైన పేర్కొన్న విధంగా అన్నాడు.

ఆయన ఇంకా ఈ విధంగా అన్నాడు:

"ఈ ప్రకటనలో సంతకం చేసినవారు ఏనాడో 1948 అక్టోబర్ నెలలోనే జరిగిన జాతీయ మహాసభ సమావేశంలో ఇండియన్ యూనియన్‌లో కాశ్మీర్ ప్రవేశాన్ని సమర్థిస్తూ షేక్ అబ్దుల్లా ప్రతిపాదించిన తీర్మానం ఆమోదించబడడం, మీర్జా అఫ్జల్ బేగ్‌తో సహా అందరూ ఆ తీర్మానాన్ని సమర్థించడం విస్మరించారు.

"అటుతర్వాత 1950 అక్టోబర్ నెలలో ఇండియన్ యూనియన్ ప్రవేశ సమస్యను ప్రజల వోటింగుద్వారా నిర్ణయించడానికి రాజ్యాంగ నిర్మాణ సభను సమావేశపరచాలని కోరింది జాతీయ మహాసభ ఒర్కింగ్ కమిటీ మీదనే 1951 లో రాజ్యాంగ నిర్మాణ సభ ఎన్నుకోబడింది.

"కాని నేడు మీర్జా అఫ్జల్ బేగ్, ఆయన సహచరులు ఎన్నోండుమంది కాశ్మీర్‌లో మూడోవంతు ప్రజలకు ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రాతినిధ్యం లేదు గనుక రాజ్యాంగ సభ న్యాయశాస్త్ర రీత్యాగాని, రాజ్యాంగ రీత్యాగాని చెల్లదని, అది చేసిన నిర్ణయాలకు కట్టుబడ నక్కరలేదని భావిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాణ సభ ఒక కాశ్మీర్ ప్రవేశం గురించి మాత్రమేకాక సుదూరపరిణామాలు కలిగించే రాజరికం రద్దు, భూస్వామ్యం రద్దువంటి సుదూర పరిణామాలు కలిగించే పెక్కు ముఖ్య నిర్ణయాలు చేసిందని. అప్పుడు రాజ్యాంగసభ ప్రధాన ప్రతినిధి షేక్ అబ్దుల్లా యేనన్న సంగతి కూడా మీర్జా అఫ్జల్‌బేగ్ ఆయన అనుయాయులు మరచిపోయారు. రాష్ట్రంలోని మూడోవంతు భాగానికి రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రాతినిధ్యం లేదు గనుక ఆ నిర్ణయాలన్నీ చెల్లవనిగాని, రాజ్యాంగరీత్యా చట్టాలు కావడానికి అవకాశం లేదని అప్పుడు విమర్శ జరిగిందా?

"ఈ ప్రకటనలో సంతకాలు చేసిన 13 మందిలోను ఏడుగురు రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు. అందు వీరు రాజ్యాంగ నిర్మాణ సభ నిర్ణయాలకే ఎసురు పెటారన్నమాట. ఇలా చేయడం ప్రజాస్వామిక పద్ధతి అలోచన కాదనుకుంటాను

"ఈ పెద్దమనుష్యులు ఎన్నికల సమయంలో కొన్ని వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల ప్రకారం రాజ్యాంగ నిర్మాణ సభలో కొన్ని నిర్ణయాలు చేశారు ఆ వాగ్దానాలకు, నిర్ణయాలకు తాము కట్టుబడి వుండమని అనుకొంటేపోతే వారు రాజీనామా చేయాలి

"యుద్ధవిరమణ శ్రేణికి అవల వున్నవారికి కూడా తమ అభిప్రాయాలు ప్రకటించడానికి అవకాశమిస్తే మీర్జా అఫ్జల్‌బేగ్, ఆయన సహచరులు తమ జీవితంలో ఎన్నుడూ చెందని దిగ్భ్రాంతి చెందుతారు

"పైగ ఆయన సహచరులు హైపెన్స్" ప్రభుత్వ 'సెల్యూలు రాష్ట్ర ప్రాతినిధ్య సూత్రాలకే సవాలు వంటిది. దీనిని రాజ్యాంగ నిర్మాణ సభ, రాష్ట్రప్రభుత్వం పరిశీలించాలి."

గోవా కాల్పులు - నెహ్రూ ఖండన

(1వ పేజీ తరువాయి)

సాహసాలకు, త్యాగనిరతికి జోహారు అర్పిస్తున్నారని ప్రధాని నెహ్రూ ప్రకటించారు.

అడ్జర్న్‌మెంట్ ప్రతిపాదన తోసివేత

గోవా పరిస్థితిని గురించి చర్చించాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు నేడు పార్లమెంటులో ప్రతిపాదించిన అడ్జర్న్‌మెంటు ప్రతిపాదనను స్పీకరు తోసివేశాడు.

"గోవాలో పోర్చుగీస్ సామ్రాజ్యవాదులు శాంతియుత సత్యాగ్రహులను చిత్రవధచేయడానికి అవకాశమిచ్చిన భారత ప్రభుత్వం అసహాయ విధానాన్ని హానికర విధానాన్ని" గురించి చర్చించాలని ఈ తీర్మానంలో కోరబడింది

గోవా పరిస్థితి, సమస్య కొత్తది కాదని, గోవా పరిస్థితిపై ఇటీవలనే చర్చ జరిగిందని, ప్రతిపక్ష సభ్యులు భారత ప్రభుత్వంపై దోషారోపణ చేయదలచుకుంటే వారు ఇతర పద్ధతులు అవలంబించవచ్చునని స్పీకరు వివరిస్తూ ఈ తీర్మానాన్ని తోసివేశాడు.

"గోవాలో జరిగిన సంఘటన చాల దుస్సహమైనదే విన్న అసువుల బాసినవారి పట్ల మనం హృదయపూర్వకంగా సానుభూతి తెలుపుతున్నాము ఉద్యమం నానాటికి అభివృద్ధి చెందుతుంది ఉద్యమం కొనసాగిన కొద్దీ రోజూ ఇలాటి దుస్సంఘటనలు జరుగక తప్పదు ప్రతిసారీ మనం పార్లమెంటు సమావేశాన్ని వాయిదా వేయలేము. ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రత్యక్రియలతోపాటు సమగ్రంగా చర్చ జరుగనే జరిగింది ఇక చర్చించవలసిందేమీ లేదు" అని స్పీకర్ అంటూ గోవా పరిస్థితి వివరిస్తూ, ఈ విషయంలో భారతప్రభుత్వం విధానం మారి వుండే దాన్ని విస్పష్టపరుస్తూ ప్రకటనచేయవలసిందిగా ప్రధాని నెహ్రూను కోరాడు

ప్రధాని ప్రకటన తర్వాత సభ్యులులేచి మృతవీరులపట్ల గౌరవసూచకంగా రెండు నిమిషాలపాటు మౌనంతో నిలబడ్డారు తర్వాత లోక్‌సభ కాలపరిమితి లేకుండా వాయిదా పడింది.

సన్నీపోటుకు మరొక సత్యాగ్రహి బలి

వాపి ఆగను 16—విన్న డామన్‌లో పోర్చుగీసువారి సన్నీ (బాయనెట్) పోటుకు గురైన మరొక సత్యాగ్రహి డామన్ కోటలో పోర్చుగీసు పోలీసు కసడీలో మృతిచెందినట్లు ఇక్కడకు విశ్వసనీయంగా వార్త చేరింది

ప్రజా-సోషలిస్టు పార్టీకి చెందిన ఈ సత్యాగ్రహి పేరు శ్రీ అమృత్ సర్వరం వ్యాస్ అని కూడా తెలుస్తున్నది.

అంత్యదశలో వలంటీర్ల స్మరణ

గోవాను దాస్య విముక్తం చేస్తామని

బెల్గామ్, ఆగను 16—విన్న కారన్ పోలీసుస్టేషన్ (కాజిరీరాక్ సమీపాన) సత్యాగ్రహులతో పాటు వెళ్ళిన డాక్టర్లు ఇంకా గోవాలో చాలామంది సత్యాగ్రహులు మరణ వస్థలో, వైద్యం చేసే దిక్కు లేక పడి వున్నారని చెప్పారు

కాజిరీరాక్‌లోని వైద్యకేంద్రం అధిపతి డాక్టర్ డి. ఎస్. సత్తాల్కార్ పి టి ఐ విలేకరితో ముచ్చటిస్తూ తీవ్రగాయాలైన సత్యాగ్రహులు బాధతో పొర్లుతూకూడా 'హమ్ గోవా లేంగే' అనే స్మరణ చేస్తూనే వున్నారన్నాడు.

డామన్ అధికారులచే ఇండియా సరిహద్దుకు గెంటివేయబడిన 1500 మంది వలంటీరు కూడా ఈ దళంలో వాపోన్నారు

కాల్పులకు గురైన సత్యాగ్రహులపై రాక్షసంగా ప్రవర్తించిన పోర్చుగీసు వారిపై తగు చర్యలు తీసుకోవలసిందని భారత ప్రభుత్వాన్ని కోరుతూ మరొక తీర్మానం చెయ్యబడింది.

గర్భిణి

గర్భధారణం మొదటి నెలనుంచే గర్భిణులకు ఈ గర్భిణి శరీరాన్ని బలపరుస్తుంది. ఇది నెప్పులు, వాపు, ముఖమునవాపు, గుండెదడ, బలహీనత మున్నగు వాటిని పోగొట్టుతుంది. గర్భంలోవుండే శిశువు ఎదుగుదలకు కావలసిన పదార్థములన్నీ ఈ గర్భిణి ఇస్తుంది.

అందరు కెమిస్టులవద్ద 6 ఔన్సుల సీసాలలో మాత్రమే లభించును.

THE GARBHANI LABORATORIES, MADRAS - 23.

ఆంధ్ర రాష్ట్రము టెండరు నోటీసు

కడప హైవేసు సూపరింటెండింగు ఇంజనీరు ఆఫీసులో ఈ క్రింద కనబరచిన పనులకుగాను సీలువేసిన టెండర్లు 14-9-55 వ తేది సాయంత్రము 4 గంటల వరకు తీసుకొనబడును.

టెండరు ఫారాములు సర్కిల్ ఆఫీసు హెడ్‌గుమాస్తావద్ద 27-8-55 తేది నుండి 12-9-55 వ తేది వరకు ఆఫీసు పనిచేయు దినములలో తీసుకొనవచ్చును.

సంఖ్య	పనియొక్క పేరు	కాంట్రాక్టు తరగతి	ధరావతు	టెండరు ఫారముల ఖరీదు	కాంట్రాక్టు కాల పరిమితి
20	చిత్తూరుజిల్లాలో పూతలపేట నాయుడు పేటరోడ్డు 54 2-3 మైలులో కాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిమీద వంతెనకు అనెకట్టు తూములు కట్టుట.	కంట్రాక్టు	రు. 3,250	రు. 20-5-0	12 నెలలు
21	గుంటూరు జిల్లాలో అద్దంకి పేట నుండి మాచిపాడు వరకు మైళ్ళు 16/7 నుండి 25/0వరకు మెటలు రోడ్డు వేయుట.	డిట్టో	రు 3,100	రు. 12-3-0	డిట్టో
22	డిట్టో డిట్టో 25/0 నుండి 33/4 వరకు.	డిట్టో	రు 3,100	రు. 12-3-0	డిట్టో
23	గుంటూరు జిల్లాలో ధూళిపాళ్ల నుండి [illegible] వరకు రోడ్డు వేయుట.	డిట్టో	రు. 2,200	రు. 12-3-0	డిట్టో
24	నెల్లూరుజిల్లాలో చిన్నకొట్టు నుండి కొడవలూరు వరకు మెటల్ రోడ్డు వేయుట.	డిట్టో	రు. 3,200	రు. 12-3-0	డిట్టో

కడప,
11-8-55.

సూపరింటెండింగు ఇంజనీరు,
హైవేసు.



Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

18.8.55

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 193
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: గురువారం
18-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800211

బుడతకీచుల బెదరింపులు

డామన్ సరిహద్దు, ఆగస్టు 17—

డామన్‌లో ఆత్మబలిదానం చేసిన శౌరి సత్యాగ్రహి రామగిరి పాదు భౌతికదేహాన్ని నేడు పోర్చుగీసు అధికారులు సాలిక ప్రజల కివ్వగా దానిని వారు సరిహద్దులకు తీసికొనివచ్చి అప్పగించారు. వేలాది ప్రజలు చేరి ఆ భౌతిక దేహానికి అంత్యక్రియలు జరుపుతూ వుండగా ప్రజలను భయపెట్టడానికి పోర్చుగీసు పోలీసులు తుపాకులు కాల్చారు.

"ఆగస్టు 15 వ తేదీని గోవాలోనే తిరుగుబాటు జరిగింది"

పెద్ద యెత్తున సత్యాగ్రహం చేసిన గోవన్ ప్రముఖులను అరెస్టు చేసి, చావమోదారని లోక్ సభలో ప్రధాని నెహ్రూ ప్రకటన

భారతీయ సత్యాగ్రహుల విషయమై మరికొన్ని వివరాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 17—

ఆగస్టు 15 వ తేదీనాడు గోవాలో గోవన్‌లే బ్రహ్మాండమైన ప్రదర్శనాలు జరిపారని ప్రధాని పండిట్ నెహ్రూ నేడు లోక్ సభలో ప్రకటించారు.

స్వాతంత్ర్యదినోత్సవంనాడు భారతదేశం నుంచి గోవాలో ప్రవేశించిన సత్యాగ్రహులను మాత్రమే కాక, ఆగస్టు 14 వ తేదీ నుంచే పోర్చుగీస్ అధికారులు మార్మగోవాలోను, బికోలెంలోను పెక్కుమంది ప్రముఖ పౌరులను అరెస్టు చేశారని ఆయన తెలియజేశారు.

తిరిగి నేడు గోవా పరిస్థితిపై ప్రధాని నెహ్రూ లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ఇటువంటి ప్రకటననే ఒకదానిని రాజ్యసభలో హోంమంత్రి పండిట్ పంత్ చేశారు.

పండిట్ నెహ్రూ నేటి ప్రకటనలో క్రింది విషయాలు తెలిపారు:

"ఆగస్టు 15 వ తేదీన రాజధాని మార్మగోవాలోను ఆపరిసరాలలోను గోవన్‌లు సత్యాగ్రహం చేశారు.

"భారత పతాకాన్ని గోవన్‌లు పుచ్చుకొని అందుగురేనిచెప్పిన జట్లుజట్లుగా బయలుదేరి సత్యాగ్రహం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుచేసేటప్పుడు, అటు చిమ్మటకూడా వారిని విపరీతంగా కొట్టారు. కొంకణా ప్రదర్శనాలు జరుగుతూనేవున్నాయి మార్కెట్‌లోను, మునిసిపల్ హాల్‌వద్దను, బహిరంగ మైదానంలోను వరుసగా చాలా పొద్దు సత్యాగ్రహం చేశారు. ఈ విధంగా అరెస్టుచెయ్యబడిన వారిలో గోవా ప్రముఖ పౌరులు కూడా వున్నారు వీరు 70 మంది వరకు వుంటారు. వీరిలో చాలా మందిని కొట్టిన తర్వాత, విడుదలచేశారు. ఆదేరోజున గోవాలో మార్మగోవా పౌరులు పెక్కు భారత పతాకాలను ప్రదర్శించారు. "జైహింద్", "వివా గోవా" అని వున్న పోస్టర్లు, కరపత్రాలు పంచిపెట్టబడినాయి."

ఆగస్టు 15 వ తేదీన గోవాలో ప్రవేశించిన భారతీయ సత్యాగ్రహులను గురించి పండిట్ నెహ్రూ కింది వివరాలు తెలియజేశారు:—

"బొంబాయి ప్రభుత్వం వద్దనుంచి చేరిన సమాచారాన్ని బట్టి ఆ రోజున 1,711 మంది గోవాలో ప్రవేశించారు. వీరిలో తిరిగి వచ్చినవారు (మృతులతో సహా) 1,691 మంది అంటే 20 మంది ఆచూకి యింకా తెలియడంలేదు వీరిలో కొంతమందిని కాల్చేసి వుండవచ్చు తక్కినవారు గోవాలో డిటెన్షన్‌లోను, ఆసుపత్రిలోను వుండివుంటారు.

"డామన్ సరిహద్దువద్ద 1,249 మంది వెళ్ళారు. వీరిలో 1,244 మంది తిరిగి వచ్చారు. వీరిలో ఏడుగురు గాయపడ్డవారు కూడా వున్నారు. ఇక పోతే నలుగురి జాడ తెలియరావడం లేదు ఒకరు చనిపోయారు.

"ప్రభుత్వానికి చేరిన అతి విశ్వసనీయ సమాచారాన్ని బట్టి మొత్తం 14 మంది చనిపోయినట్టు తెలుస్తుంది సరైన లెక్కలు తేలితే ఇంకా మరి ఆరేడు మంది చనిపోయి వుంటారని ఊహిస్తున్నాం. 13 మందికి తీవ్రమైన గాయాలు తగిలినాయి. 24 మంది జాడ తెలియడంలేదు.

"ఇక, బొంబాయిలోను, యితరత్రను జరిగిన సంఘటనలలో విదేశ ప్రతినిధి కార్యాలయాలపై గల పతాకాలు దించివెయ్యబడినందుకు వారి ఆస్తిపాస్తులకు కొంత నష్టం కలిగినందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఈ సందర్భంలో ఆయా విదేశ ప్రతినిధులకు పూర్తిగా నష్టపరిహారం మివ్వబడగలదని ఆశిస్తున్నాను ఆదుపు తప్పిన అసంఖ్యాక జనసమూహం వైర్యరహితం చేస్తూ దౌర్జన్యకృత్యాలకు పూనుకొన్నప్పుడు యిటువంటి సంఘటన జరగడం చాలా శోచనీయం గోవాలో శాంతియుతంగా సాగుతున్న ఉద్యమానికి యిది వ్యాఘాతం కలిగించింది అంతకంటె విచారించతగింది— దేశంలోని విదేశ ప్రతినిధి కార్యాలయాల ముందు ఈ ప్రదర్శనాలు జరగడం కొంతనష్టం కలిగించబడింది. బలాత్కారం జరిగింది భారత పతాకాలను బలవంతాన ప్రతిష్ఠించడమో విదేశ పతాకాలను విర్రంధంగా సగం వరకు దించడమో జరిగింది ఈ అకృత్యాలు నాకెంతో బాధ కలిగించాయి.

"విదేశ ప్రతినిధివర్గాలకు రక్షణ కల్పించడంలోను, వారిని గౌరవించడంలోను ఇండియా ప్రభుత్వం తన పౌరులపై ఆధారపడలేకపోతే అది ఈ దేశానికి ప్రభుత్వానికి, ప్రజలకు కూడా అప్రతిష్ఠాకరమని చెప్పాలి ఇది చాలా తీవ్రమైన విషయం. ఇటువంటి సంఘటనలు జరగడం శోచనీయమని సభవారు కూడా అంగీకరిస్తారనే నా విశ్వాసం."

అంతట కమ్యూనిస్టువర్గం డిప్యూటీ నాయకుడు శ్రీ హీరేన్ ముఖర్జీ మాట్లాడుతూ, ప్రధాని నెహ్రూ చెప్పిన దానిని బట్టి కొన్ని కొత్త విషయాలు ఉత్పన్నమైనవని వాటిని సభవారు చర్చించడం అవసరమని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు దేశంలోని విదేశ ప్రతినిధుల విషయంలో జోక్యం చేసికోడాన్ని సభలో ఎవరూ సమర్థించరని కూడా ఆయన అన్నారు.

ఆవేశాలు తగ్గిన తర్వాత ప్రశాంత వాతావరణంలో ఈ విషయమై సభవారు చర్చించవచ్చునని, సరైన సమాచారం ప్రభుత్వానికి చేరడానికి కొంతకాలం పట్టవచ్చు కనక, చర్చ అవసరమేమో అప్పుడు నిర్ణయించుకోవచ్చునని స్పీకర్ శ్రీ మౌలంకర్ తెలిపారు.

రాజ్య సభలో పంత్ ప్రకటన

రాజ్య సభలో హోం మంత్రి పండిట్ పంత్ ఇదేవిధమైన ప్రకటన చేశారు ఆయన యింకా యిలా అన్నారు:

"గోవా సరిహద్దుల వద్ద భారతీయ సైన్యం వున్నట్లు, బహుశా పోర్చుగీస్ అధికారులు అందజేసిన బోగట్టాపై కొన్ని వార్తలు ప్రచారం చెయ్యబడుతున్నాయి. ఇది పూర్తిగా నిరాధారమైన విషయం. ప్రపంచ ప్రజలకు అపోహ కల్పించే నిమిత్తం ఈ వార్తలు బుద్ధి పూర్వకంగా ప్రచారం చెయ్యబడినాయి.

"మన దేశంలోని కొన్ని ప్రధాన పట్టణాలలో కొన్ని అకృత్యాలు జరగడం శోచనీయం."

వీటిని కల్పించింది మన ప్రభుత్వమేనని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ భూపేష్ గుప్త పేర్కొన్నారు.

ఈ జోక్యాన్ని లెక్కచెయ్యకుండా పండిట్ పంత్ యిలా తన ప్రసంగాన్ని కొనసాగించారు:—

"ఈ ఉద్యమాన్ని మనం అహింసాత్మకంగాను, ప్రశాంతంగాను సాగిస్తున్నాం. మనకు హక్కు వున్న గోవా విషయంలో కూడా శాంతియుత విధానాలనే అవలంబిదామని మనం దీక్ష వహించాం. అయినప్పుడు, మనదేశంలోనే హింసాకృత్యాలు, ఆస్తి విధ్వంసం, యితర అకృత్యాలు జరగడం శోచనీయంగా వున్నది. ఇది మన ఆశయసిద్ధికి ఏ విధంగా సహాయభూతమౌతుందో నాకు అర్థంకావడంలేదు. ఇటువంటి సందర్భాలలో పరిణత జాతివలె మనం వ్యవహరించాలనే విజ్ఞప్తి పాటించబడగలదనే ఆశిస్తున్నాను. నిన్న జరిగింది. చాలా శోచనీయం. అంతకంటె కఠినమైన పదాన్ని ప్రయోగించడం నాకిష్టంలేదు"

శ్రీ భూపేష్‌గుప్త ఈ విషయంపై చర్చ జరపడానికి ప్రయత్నించారు కాని, అధ్యక్షుడు ఆయనను మందలించారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 16—సరిహద్దు రాష్ట్రప్రభుత్వం ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్‌ను హెచ్చరించిదని, ఆయన "కుటిలు, రాష్ట్ర విద్వేషాలను రెచ్చగొట్టడం" మానుకోవలసిందిగాను ఆదేశించిందని ఇక్కడికి చేరిన వార్తలు తెలుపుతున్నాయి

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణకు ప్రతికూలంగా ఈయన జరుపుతున్న ప్రచారం దృష్ట్యా సరిహద్దు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పంపిన లేఖలో ఈ హెచ్చరిక చేయబడిందట.

రక్త రంజిత హస్తాలతో....

"గోవాపై దురాక్రమణయత్నం జరిగింది"—పోర్చుగల్ ఫిర్యాదు

బాండుంగ్‌లో గోవా సమస్య

చర్చించబడలేదని ప్రధాని నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ ఆగస్టు 17—బాండుంగ్ సమావేశంలో గోవా సమస్య ప్రత్యేకంగా చర్చించబడి వుండలేదని, వలసవిధానం గురించి మొత్తంమీద చర్చించబడి, దానివల్ల విరసన ప్రకటించబడిందని నేడు రాజ్య సభలో ఒక ప్రశ్నకు ప్రధాని నెహ్రూ జవాబిచ్చారు

కొందరు తమ ప్రత్యేక సమస్యలను ఆ సమావేశంలో చర్చకు తెచ్చారని, తాను మాత్రం గోవా సమస్యను అక్కడ తేలేదని ప్రధాని అన్నారు

ప్రత్యేక సమస్యలను చర్చకు తేగూడదని బాండుంగ్ సమావేశం వుద్దేశమని, దానికనుగుణంగా ఇండియా ప్రవర్తించిందని ఆయన అన్నారు.

వలసవిధానాన్ని రద్దు చెయ్యడానికి పద్ధతులు లేవీ బాండుంగ్‌లో చర్చించబడలేదని పద్ధతులు అవలంబించాలనే విషయం ఆయా దేశాలకు విడిచిపెట్టివెయ్యబడిందని ఆయన వెల్లడించారు.

"బాండా సివంగి" శ్రీమతి సుభద్రాబాయి

బెల్గామ్, ఆగస్టు 16—చిన్న బాండావద్ద పోర్చుగీసు కాల్పులకు గురై మెడకు గుండు దెబ్బతగిలి వెంగుర్లా ఆసుపత్రిలో చాలా ప్రమాదకరస్థితిలోవున్న "బాండా సివంగి" శ్రీమతి సుభద్రాబాయి కోలుకుంటున్నట్లు తెలుస్తున్నది.

గోవా స్వాతంత్ర్య సమరంలో వీరస్వర్గ మలంకరించిన ఆంధ్ర యువకుడు శ్రీ సూరి సీతారామం

నెహ్రూకు సుందరం నివేదిక

సత్యాగ్రహ సమరంపై

బొంబాయి, ఆగస్టు 16—ఆగస్టు 15 వ తేదీన జరిగిన సమూహ సత్యాగ్రహంపై భారత ప్రధాని పండిట్ నెహ్రూకు వివరాలు తెలియపరచడం నిమిత్తం పార్లమెంటు సభ్యుడు డాక్టర్ లంక సుందరం నేటి సాయంకాలం బెల్గామ్ నుంచి బొంబాయి మీదుగా ఢిల్లీ వెళ్ళారు.

15 వ తేదీన ప్రధాన సత్యాగ్రహదళం బాండా నుంచి గోవా సరిహద్దు దాటినప్పుడు డాక్టర్ సుందరంగారు ఇండియా సరిహద్దున వున్నారు.

శాంతాక్రుజ్ విమానాశ్రయంలో ఆయన పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ, బొంబాయిలో అంత్యక్రియలు జరుపడం నిమిత్తం ఇద్దరు, ముగ్గురు సత్యాగ్రహుల భౌతిక కాయాలు కొనిరాబడగలవని అన్నారు. కొన్ని కళేబరాలను ఢిల్లీకి తీసుకు వెడతారన్న వార్త నిజం కాదన్నారు.

చంకన బిడ్డవున్న వీరవనితకు గాయాలు

ఏడాది బిడ్డను చంకబెట్టుకొని నాగపూర్ వీరవనిత శ్రీమతి శాంతాబాయి గోవాలో ప్రవేశించిందని, ఆమెకు గాయాలు తగులగా ఇండియా సరిహద్దుకు తిరిగి వచ్చినదని డాక్టర్ సుందరంగారు తెలియజేశారు.

పార్లమెంటు సభ్యులు సత్యాగ్రహం చెయ్యవలసింది, లేనిదీ 22 వ తేదీన న్యూఢిల్లీలో జరుగనున్న పార్లమెంటు సభ్యుల ప్రత్యేక సమావేశంలో నిర్ణయించబడగలదన్నారు.

బెల్గామ్‌నుంచి బయలుదేరేముందు డాక్టర్ సుందరంగారు పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ, 800 మంది సత్యాగ్రహులు బెల్గామ్ నుంచి సావంత్‌వాడికి బయలుదేరినారనీ, వీరిలో 300 మంది దోడామార్గ్ సరిహద్దును, మరి 300 మంది ఆరొండా సరిహద్దును దాటగలరన్నారు. 71 మంది తెరేఖోల్ వైపుకు పురోగమిస్తున్నారట.

500 మంది కుంకుళ్ళికి, కొన్ని చిన్న జట్లు కాజలీరాక్ ప్రాంతానికి వెళ్లుతున్నట్లు కూడా ఆయన తెలియజేశారు.

పోర్చుగీసువారు రాక్షసకృత్యాలు సాగిస్తున్నా సత్యాగ్రహులు తమ దీక్షను వీతిభయాలను విడవక వీరులవలె పురోగమించారని కూడా ఆయన చెప్పారు.

శాంతియుత మార్గాలద్వారా గోవా విమోచన సాధనపట్ల నెహ్రూ ప్రబల విశ్వాసం

న్యూఢిల్లీ, ఆగస్టు 16—

పోర్చుగల్‌లో జరుగుతున్న కొన్ని సంఘటనలను బట్టి గోవా విమోచనం శాంతియుత మార్గాల ద్వారానే సాధించబడగలదని తనకు నమ్మకం కుదిరినట్లు ప్రధాని నెహ్రూ నేడిక్కడ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ సమావేశంలో విశదం చేసినట్లు తెలుస్తున్నది.

ఇండియాలోని పోర్చుగీస్ భూభాగాలకు స్వాతంత్ర్యప్రదానం గావించబడాలనే అభిప్రాయం పోర్చుగల్‌లో నానాటికి బలీయమౌతున్నదనీ, దానికి అచ్చటి ప్రభుత్వం తలవొగ్గక తప్పదనీ ఆయన వివరించారట.

గోవాలో జరుగుతున్న తుపాకి కాల్పులకు మనం రెచ్చిపోతే పోర్చుగీస్ ప్రధాని పన్నిన పన్నాగం ఫలించడానికి మనం తోడ్పడినట్టే కాగలదని ఆయన హెచ్చరిక చేశారట.

ఈ సమావేశంలో ప్రధాని నెహ్రూ ఇంకా క్రిందివిధంగా పేర్కొన్నట్లు తెలుస్తున్నది:

"శాంతియుత మార్గాలను అనుసరించే విధానం తప్పక జయప్రదం కాగలదనే విశ్వాసం నాకు పూర్తిగావున్నది"

"గోవాలో సత్యాగ్రహానికి మూడు లక్ష్యాలు కలవు: మొదటిది, భారతప్రజల ధైర్యస్థైర్యాలను హెచ్చించడం: ఇది అవసరం. రెండవది గోవా ప్రజల ధైర్యస్థైర్యాలు పెంపొందేటట్టు చేయడం; ఇది మిక్కిలి ముఖ్యం మూడవది, అన్నిటికంటె ముఖ్యంగా పోర్చుగీస్ వారి ధైర్యస్థైర్యాలు నశించేటట్టు చేయడం.

"నిరాయుధులైన సత్యాగ్రహులపై నిన్న పోర్చుగీసువారు పాశవికంగా జరిపిన కాల్పుల ప్రభావం గోవా ప్రజలపై ఏ విధంగా వుంటుందో నేనింకా చెప్పజాలను. అయితే, ఒకటిమాత్రం నిజం: పోర్చుగీసువారు ఎంత క్రూరంగా ప్రవర్తించినప్పటికీ వారి ధైర్యస్థైర్యాలు సన్నగిలిన వనడానికి మాత్రమేమీ సందేహంలేదు.

"నిజానికి, ప్రపంచం దృష్టిలో తమ ప్రతిష్ఠకు భంగంలేకుండా గోవానుంచి వైదొలగిపోవాలనే ఉద్దేశంతో, ఎలాగైనా రెచ్చగొట్టి ఇండియా సైనిక చర్య తీసుకొనేటట్టు చేయడానికి పోర్చుగీస్ ప్రభుత్వం ఆత్రపడుతున్నట్టు తోస్తున్నది. ఏది ఎటు జరిగినా, ఇండియా మాత్రం ఎవరు రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా రెచ్చిపోబోదు."

నేటి మధ్యాహ్నం బొంబాయిలో విదేశాల కాన్సలేట్లపై పతాకాలను ధ్వంసానికి సగానికి దిగలాగి వేయడానికి ఆవేశపూరితులైన ప్రజలు ప్రయత్నించడం మున్నగు సంఘటనలు జరగడం మిక్కిలి శోచనీయమని పండిట్ నెహ్రూ అన్నట్లు తెలుస్తున్నది

ఇటీవల బిహారులో జరిగిన సంఘటనల పట్ల కూడా ప్రధాని నెహ్రూ విచారాన్ని వెలిబుచ్చారట. ఆ సంఘటనలను గురించి దర్యాప్తు జరుగుతున్నందున ఎవరి తప్పునల్ల

(మిగతా 2 వ పేజీలో)

బెల్గామ్‌లో శ్రీ రామం, మరి యిద్దరు అమర వీరులకు అంత్యక్రియలు

వేలాది ప్రజలు యోధుల పవిత్ర దేహాలపై పుష్పవర్షం కురిపించి, అంజలి ఘటించినారట

గోవాకు స్వాతంత్ర్యం సాధించేవరకు విశ్రమించమని పునరుద్ఘాటన

బెల్గామ్, ఆగస్టు 16—

నిన్న కాజిల్ రాక్ వద్ద గోవా స్వాతంత్ర్య మహా సమరంలో ఆత్మబలిదానం చేసిన విజయవాడ యువకుడు శ్రీ సూరి సీతారామం, మధ్య భారత్ వలంటీర్‌లు శ్రీ నాథుసింగ్, శ్రీ బాపూలాల్ గారలకు నేటి ఉదయం షుమారు 10-30 గంటలకు ఇక్కడ అంత్యక్రియలు జరుపబడినవి.

అంతకు ముందు 20,000 మందికి పైగా ప్రజలు అమర వీరులను దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. పుర వీధులలో మృత వీరుల భౌతిక కాయాలను ఊరేగించినప్పుడు ఇంకా అనేక వేల మంది పై నుంచి పుష్ప వర్షం కురిపించారు.

ఈ ముగ్గురు మహా యోధుల భౌతిక కాయాలు కాజిల్‌రాక్ నుంచి నేటి ఉదయం ఇచ్చటకు కొనిరాబడినవి.

సివిల్ హాస్పిటల్ మార్చ్యురీనుంచి ఈ వీరుల పవిత్ర దేహాలను తీసుకొని ట్రక్కులో వుంచి బైటకు తీసుకుని వస్తుండగా 5,000 మందికి పైగా ప్రజలువచ్చి భక్త్యంజలి ఘటించారు.

బుడత కీచుల తుపాకి గుండ్లతో తూట్లు పడిన మహా వీరుల దేహాలను త్రివర్ణ పతాకతో కప్పి వేశారు.

హాస్పిటల్ నుంచి పురవీధుల గుండా ట్రక్కు వెళ్ళుతున్న సమయంలో అమర వీరుల దేహాలపై వేల సంఖ్యలో పూల మాలలు, పుష్పగుచ్ఛాలు వేయబడినవి వేరొక చెంప కొందరు పౌరులు అశ్రుధారలతో అమర వీరులకు జోహార్లు అర్పించారు.

బెల్గాం పౌరులు 2,50,000 మంది మృత వీరులను చూడడానికి వీలుగా పట్టణ మధ్యలో గల నెహ్రూ పార్కువద్ద ట్రక్కు కొంతసేపు ఆపివుంచబడింది అప్పుడు ఇంకా అనేక వేల మంది పుష్పాలు, పూలగుత్తులు పూల మాలలు తెచ్చి సత్యాగ్రహుల పవిత్ర దేహాలపై అత్యంతభక్తి శ్రద్ధలతో వుంచారు.

నెహ్రూ పార్కువద్ద 20,000మందికి పైగా ప్రజలు గంటలకొలది అమరవీరుల దర్శనం కోసం వేచివున్నారు. వీరు ముక్తకంఠంతో చేసిన పోర్చుగీసు వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం యావత్తూ దద్దరిల్లిపోయింది.

లోకమాన్య బాలగంగాధర తిలక్ మనుమడు, గోవా విమోచనోద్యమ సహాయ సంఘం అధ్యక్షుడు అయిన శ్రీ జి. ఎస్. తిలక్ ఆ సందర్భంలో ప్రసంగిస్తూ గోవాకు స్వాతంత్ర్యం సిద్ధించేవరకు తాము విశ్రమించేది లేదని ఎలుగెత్తి చెప్పారు.

దర్గాలలో, చర్చీలలో ప్రార్థనలు

అమరవీరుల ఆత్మశాంతికి దర్గాలలోను, చర్చీలలోను ప్రార్థనలు జరుపబడినవి.

నెహ్రూ చౌక్ నుంచి సాహపూర్ శ్మశాన వాటికకు ఊరేగింపు బయలుదేరగా దారిలో ఇంకా అనేకవేలమంది పౌరులు వీధులలో బారులుగా నిలచి అమరవీరుల దేహాలపై పుష్పగుచ్ఛాలు వేశారు. పైనుంచి పూలవర్షం కురిపించారు.

ఇటీవలనే గోవా సత్యాగ్రహంలో ఆత్మార్పణ చేసిన శ్రీ [illegible] శ్రీ [illegible] నందసాహీ గారలకు కూడా సాహపూర్ శ్మశానవాటికలోనే అంత్యక్రియలు జరుపబడినవి నెహ్రూ చౌక్‌నుంచి శ్మశానవాటికకు ట్రక్కు చేరడానికి నాలుగు గంటలకుపైగా పట్టింది.

మరొక సత్యాగ్రహి ప్రాణదానం

బెల్గామ్, ఆగస్టు 16—చిన్న గోవా స్వాతంత్ర్య సమరంలో ఆత్మ బలిదానంచేసిన వీరులందరి వివరం తెలిసేవరకు గోవాలో సత్యాగ్రహం చెయ్యడానికి ఎవ్వరూ పంపబడరని అఖిలపక్ష గోవా విమోచనోద్యమ సహాయసంఘం నేడు ప్రకటించింది.

ఉజ్జయినికి చెందిన రాజాభావు అనే జనసంఘం వలంటీరు నేటి వుదయం మిషన్ హాస్పిటల్‌లో పరమపదించినట్లు వెంగుర్లా నుంచి వార్త చేరింది ఆయన భౌతిక కాయం సావంత్‌వాడికి తీసుకొని పోబడింది. పోర్చుగీసువారి తుపాకి గుండు ఆయన కుడి కంటిలో నుంచి దూసుకుపోయిందని, ఆయన స్పృహతప్పి పడివున్న సమయంలో హాస్పిటల్‌కు కొనిరాబడినాడనీ తెలుస్తున్నది.

వ్యవసాయదారులకు చౌకగా విద్యుచ్ఛక్తి

ఆంధ్ర ప్రభుత్వంచే కొత్త రేట్లు ప్రకటన

కర్నూలు, ఆగస్టు 16—

రాష్ట్రంలో గత జనవరిలో ప్రవేశపెట్టబడిన విద్యుచ్ఛక్తి రేట్లను తిరిగి సవరిస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఉత్తరువు చేసింది.

వ్యవసాయావసరాలకు విద్యుచ్ఛక్తి వినియోగించే వ్యక్తుల నుంచి వసూలు చెయ్యబడుతున్న రేట్లను తగ్గించడం యీ కొత్త విధానంలో ముఖ్య విషయం.

ఈ సందర్భంలో ఆంధ్రప్రభుత్వం చేసిన పత్రికాప్రకటనలో దిగువ వివరాలు కలవు:—

"విద్యుచ్ఛక్తిశాఖవారు రాష్ట్రంలో విద్యుచ్ఛక్తిని సప్లయిచేయడానికి అమలులోవున్న రేట్లను ప్రభుత్వం 1955 జనవరిలో సవరించింది. విద్యుచ్ఛక్తిశాఖకు సాలీనా వచ్చే ఆదాయంలో లోటును తగ్గించడానికి, రాష్ట్రమంతటా ఒకేరకమైన విద్యుచ్ఛక్తి రేట్లను అమలుపరచడానికి తగుచర్యలను తీసుకొనే నిమిత్తం గత జనవరిలో విద్యుచ్ఛక్తి రేట్లు సవరించబడ్డాయి."

"అనవరించబడిన విద్యుచ్ఛక్తి రేట్లతో తమకు నష్టం వస్తున్నట్టు కొంతమంది వినియోగదార్లు—ముఖ్యంగా పారిశ్రామికులు, వ్యవసాయదారులు—ప్రభుత్వానికి విజ్ఞప్తులను సమర్పించారు. గత జనవరికి పూర్వం అమలులోవున్న విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని వారు కోరారు ఆ విజ్ఞప్తులను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించింది. ఈ విషయంపై ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరు అభిప్రాయాలు తీసుకొనబడ్డాయి. అనువున్న దానికంటె తక్కువగా విద్యుచ్ఛక్తిని వాడడం మూలంగానే కొంతమంది వినియోగదార్లు కొత్తరేటును ప్రవేశపెట్టడంవల్ల తమకు నష్టం సంభవించిందంటు ఫిర్యాదుచేయడానికి ముఖ్య కారణమని చీఫ్ ఇంజనీరు చెప్పారు ఆంధ్ర ప్రభుత్వం వినియోగదార్ల విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత సవరించబడిన విద్యుచ్ఛక్తి రేట్లలో దిగువమార్పులు చేయడానికి నిశ్చయించింది:

(1) పెద్దపెద్ద మొత్తాలలో విద్యుచ్ఛక్తిని వినియోగించే వ్యక్తులనుంచి సాలీనా తీసుకొనే కనీసపు మొత్తాన్ని 4,200 నుంచి 3,000రూపాయలకు తగ్గించడం;

(2) చిన్నచిన్న మొత్తాలలో విద్యుచ్ఛక్తిని వినియోగించే పారిశ్రామికదారులనుంచి నెలకు తీసుకొనే కనీసపు మొత్తం 50 నుంచి 45 రూపాయలకు తగ్గించడం.

(3) చిన్న పరిశ్రమలకు విద్యుచ్ఛక్తిని వాడుకున్నప్పుడు 25 హార్స్ పవర్ వరకు 50 రూపాయల చొప్పున, 25 హార్స్ పవర్‌కు మించివుంటే 100 రూపాయల చొప్పున నెలసరి కనీసపు మొత్తంగా ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. ఇకనుంచి ప్రతి హార్స్ పవర్‌కు 2 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు.

(4) వ్యవసాయానికి విద్యుచ్ఛక్తి వాడుతున్నప్పుడు 5 హార్స్ పవర్‌వరకు 175 రూపాయలను, అంతకుమించినహార్స్‌పవర్‌వున్నప్పుడు 250 రూపాయలచొప్పున సాలుసరి కనీసపు మొత్తంగా తీసుకుంటున్నారు దానిని ఇకనుంచి ప్రతి హార్స్ పవర్‌కు 20 రూపాయల చొప్పున తీసుకుంటారు

(5) వ్యవసాయానికి విద్యుచ్ఛక్తిని వినియోగించుకున్నప్పుడు నెలకు 200 యూనిట్లకుపైన 500 యూనిట్లకులోపు

(మిగతా 8 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

వాడకం జరిగితే యూనిట్‌కు 0-1-6 కాక 0-1-3 మాత్రమే వసూలు చేసారు. 500 యూనిట్లకుపైన వాడకం జరిగితే ప్రతి యూనిట్‌కు 0-1-0 రేటు చొప్పున వసూలు చేస్తారు.

(6) వీధి దీపాలకు నెలకు 250 యూనిట్లకుపైన వాడకం జరిగినప్పుడు యూనిట్‌కు 0-3-0 కాక 0-1-6 రేటు చొప్పున మాత్రమే వసూలు చేసారు

గత జనవరిలో విద్యుచ్ఛక్తి రేటును హెచ్చించిన మూలానా ప్రభుత్వానికి 11 లక్షల రూపాయల మేరకు అదనపు ఆదాయం రాగలదని అంచనా వేయబడింది. తిరిగి ఆ రేటును సవరించినందున ఆదాయం 9 లక్షలకు పడిపోగలదని అంచనా వేయబడింది.

నవశక్తి (పక్షపత్రిక)

క్రొత్త గెటప్ తో! క్రొత్త ఆకర్షణలతో!!

కమ్మని కథలూ, గేయాలూ, సినిమా చిత్రాలూ, వార్తలూ, విశేషాలూ, నాటకరంగ వ్యాసాలూ, సమీక్షలూ, ముద్రణా రంగులలో 'తపీ' ముఖచిత్రంతో

ఆగష్టు 25 నుండి

1/4 క్రౌన్ సైజులో 32 పేజీలు రు. 0-3-0. 25% కమీషన్ బోను సొమ్ము పంపని ఏజంట్లకు కాపీలు పంపబడవు.

వివరాలకు: మేనేజర్, నవశక్తి, రాజమండ్రి.

ఋణాలు

స్థిరచరాస్తులపైన, ఫ్యాక్టరీలు, వస్త్ర పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంస్థలు, థియేటర్లు, హోటలు, భూములు, గనులు, సరకుల వగైరాల హామీపై లక్ష రూపాయలు, అంతకుపైబడిన ఋణాలు ఏర్పాటు చెయ్యబడును.

వివరాలకు:
ఎస్. పూనేకర్,
ప్రూజోర్ బిల్డింగ్, 37, ఉమర్ ఖడీ రోడ్, బొంబాయి - 9.

టెండరు నోటీసు

తూర్పు గోదావరి జిల్లాలోని ఎరువులు, విత్తనములు మొదలైన వాటిని ఒక ఏడాది పాటు, 1-10-1955 లగాయతు 30-9-1956 వరకు రవాణా చేయుటకు సీలు వేసిన టెండర్లు 21 సెప్టెంబరు 1955 బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిష్టరు చెయ్యబడిన కంట్రాక్టర్ల వద్దనుంచి ఈ దిగువ సంతకం చేసినవారిచే తీసుకోబడును.

టెండరు ఫారములు, వరతులు జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసు, కాకినాడ నుంచి ఆఫీసు పనిచేయు దినములలో ఉదయం 11 గంటలు సాయంకాలం 5 గంటల లోపున రు 2-0-6 చెల్లించి పొందవచ్చును. ఇతర వివరములు కాకినాడలోని జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసులో అడిగి తెలిసికొనవచ్చును.

(సం.) సి. హనుమంతరావు,
జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసరు,
కాకినాడ, 4-8-55.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మద్రాసు సెంట్రల్ డివిజన్ (హార్బర్) సెంట్రల్ పి. డబ్ల్యు. డి., 'కాలేజి పార్క్,' మిల్లర్సు రోడ్డు, కిల్పాక్, మద్రాసు-10 వారిచే ఈ దిగువ సుదహరించిన పనులకు సీలు వేసిన టెండర్లు 1955 సెప్టెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలవరకు, సి. పి. డబ్ల్యు. డి., స్టేట్ పి. డబ్ల్యు. డి., ఎం.ఇ.ఎస్. రైల్వేల అప్రూవ్డు కాంట్రాక్టర్ల నుంచి తీసికోబడును. (1) విజయవాడలో డి. టి. ఓ. భవన నిర్మాణం (బేసు మెంటు పైన) ఖర్చు అంచనా రు. 91,126/-, ధరావత్తుగా చెల్లించవలసినది రు 4,556/-. (2) కెనాల్ దగ్గర టెలిఫోన్ ఎక్స్చేంజి భవనం, ఫోను ఇన్స్పెక్టర్ల వసతి గృహం, ఖర్చు అంచనా: రు. 31,285/- ధరావత్తు రు. 1,562/-. టెండరు ఫారాలు, ఇతర కాంట్రాక్టు వరతులు, ఎన్లిస్టుమెంటు నిదర్శనం, ఇన్కంటాక్స్ క్లియరెన్సు సర్టిఫికేటులతో సహా 31-8-1955 తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా పై ఆఫీసునుంచి, రాజమండ్రి సీతంపేటలోని సబ్ డివిజనల్ ఆఫీసు, సెంట్రలు పి. డబ్ల్యు. డి. నుంచి ప్రతి అయిటముకు రు. 5/- వంతున (వాపసు ఇవ్వబడదు) చెల్లించి పొందవచ్చును. ఎ. పి.-226 (7)

సంగ్రహ ప్రకటనలు

ఇల్లు అమ్మకము

రాజమండ్రిలో మార్కెట్ కు, గోదావరికి, చాలా దగ్గరగా (పోలీసు సేషన్ వెనుక) విశాలమైన ఇల్లు విడి గోడౌన్సుతో (సుమారు 700 చ|| గ||) అమ్మబడును. నివాసమునకు, పరిశ్రమలకు, వ్యాపారమునకు చాలా అనుకూలము. వెంటనే స్వాధీనపరచబడును. C/o బాక్సు నెం. 191, "ఆంధ్రపత్రిక", మద్రాసు-2.

సవరణ

'ఆంధ్ర పత్రిక' 7-8-55 తేదీ 7వ పుటయందు ప్రచురింపబడిన ఎసిటు ఆఫీసర్ కోరు నోటిఫికేషన్ నందు తెలుగు అనుటకు బదులు తెలుగు అనియు, అర్హులు బదులు అనర్హులు అనియు చదువుకోవలెను.

ప్రకటన

హస్తులోకనమునకు సిద్ధమగును

కాశీ వాస్తవ్యులు శ్రీ ఏ. సి. కృష్ణస్వామి బి. ఎ., బి. ఎల్., ఎం. డి. హెచ్. గారి లైసెన్సు ఆరు నెలలకుగాను పరిశీలన జరుపబడుచున్నది. ఇది అద్భుత ప్రక్రియ అనడానికి సందేహం లేదు.

ఎస్. అంబుజమాళ్,
కార్యదర్శి సంపూర్ణభక్తులు,
ఆవడి కాంగ్రెస్.

శాస్త్రాలిక్ 4 మాసాలకు రు. 100-0-0 ఒక సీసాకు 2 లేక 3 సీసాలు చాలు. దీర్ఘ వ్యాధులకు 3 మాసాలకు రు. 50/- ఆన్సాలిన్ ఉబ్బసమునకు సిద్ధమైనది. ఈ ఔషధములకు పరిశోధన నందు రు. 15 - శ. సుబ్రహ్మణ్యం, బి. ఏ., బి. ఎల్., 14. అగ్రహారం, 3వ వీధి, మద్రాసు - 16.

ఆంధ్రపత్రిక

సంపాదకుడు: శంభుప్రసాద్

1955 ఆగష్టు 18 గురువారం

క్రమశిక్షణ

స్వేచ్ఛ అంటే యథేచ్ఛా వర్తన కాదు. నియతి వున్నదే నిక్కమైన స్వేచ్ఛ. నియతి లేని స్వేచ్ఛ నిప్పుతో చెరలాట.

యథేచ్ఛా వర్తనే స్వేచ్ఛ కాదన్న సంగతిని విద్యాగంధం లేనివారు కానలేకపోతే, అది వారి అజ్ఞాన ఫలితమని అనుకోవచ్చు. కాని, విద్యార్థులైన వారిలోనే, భావిభారత పౌరులుగా భావింపవలసిన వారిలో కొందరు ఈ సత్యాన్ని కానకపోవడం ఎంతైనా శోచనీయం.

స్వాతంత్ర్యోత్సవంలో పాల్గొనడానికి గుడివాడనుంచి మొన్న విజయవాడకు తెర్లిన విద్యార్థుల స్వాతంత్ర్యానురక్తి ప్రస్తుతించదగిందే కాని, దాన్ని వారు ప్రదర్శించిన పద్ధతిని మాత్రం హర్షించలేకున్నాము. టిక్కెట్టు వారికంటె మిన్నగా జాతీయ స్వాతంత్ర్యోత్సవంలో విద్యార్థులు పాల్గొనటం జాతి భవిష్యత్తుకే శ్రీరామ రక్ష. రేపు జాతీయ స్వాతంత్ర్యాన్ని కాపాడవలసినవారు కేవలం పౌరులైన విద్యార్థులే! అట్టి విద్యార్థులు ఇప్పటినుంచీ స్వాతంత్ర్య దినోత్సవం పట్ల శ్రద్ధాభక్తులను ప్రదర్శించడం కంటె దేశం భవిష్యత్తు దృష్ట్యా వాంఛించదగింది లేదంటే అత్యుక్తి కాబోదు.

అయితే, స్వాతంత్ర్యాను రక్తిని ప్రదర్శించడానికి మార్గం,— బాధ్యతా రహితంగా ప్రవర్తించడం కాదు. ప్రతి క్రొత్త స్వేచ్ఛతోను క్రొత్త బాధ్యతలు కూడా వస్తాయి. వాటిని నిర్వహించడంలో నిష్ఠ కావాలి. ఈ నిష్ఠ లేని స్వేచ్ఛ నిర్వీర్యమై పోతుంది.

1947 ఆగష్టు 15 వ తేదీని మనకు సంక్రమించింది జాతీయ స్వాతంత్ర్యం మాత్రమే కాదు; దానితోపాటు క్రొత్త బాధ్యతలు కూడా అనేకం సంక్రమించాయి. వాటిలో ముఖ్యమైనట్టిది,— పౌర జీవితంలో సుశిక్షిత సైనికులవలె వ్యవహరించడం. క్రమశిక్షణ లేని జాతికి భవిష్యత్తు లేదు సరిగదా, స్వాతంత్ర్యానికి కయితం అది త్వరలోనే తన అర్హతను కోల్పోతుంది.

క్రమశిక్షణ ద్వివిధాలు. ఎవరికి వారు స్వచ్ఛందంగా అలవరచుకొనేది వీటిలో మొదటిది కాగా, అన్యులు నయానో, భయానో అమలుపరచేది రెండవది. వీటిలో మొదటి దే ఉత్తమమైనది; అదే వాంఛనీయమైనది. ఏ మేరకు స్వచ్ఛందంగా క్రమశిక్షణ బద్ధులై వుంటారో, ఆ మేరకే ఏ జాతి వారైనా స్వాతంత్ర్యానికి అర్హులై వుంటారనడంలో సందేహం లేదు.

స్వతంత్ర పౌరులు నిర్వర్తించవలసిన బాధ్యతలు కొన్ని కలవని, వాటిని క్రమశిక్షణతో నిర్వర్తించాలని గుర్తించినవారైతే, గుడివాడ విద్యార్థులు విజయవాడకు రైళ్ళలో టిక్కెట్లు లేకుండా వెళ్ళివుండేవారా? తిరుగు ప్రయాణం కూడా టిక్కెట్లు లేకుండా జరపడంకోసం రైలు పట్టాలకు అడ్డంగా కూర్చునేవారా? ఇది సత్యాగ్రహమని వారు ఒకవేళ భావించినట్లయితే, సత్యాగ్రహ విధానానికే ఇది అపచారం కాదా? పోతే, తమ విధులను పాలించబోయిన రైల్వే అధికారులపై రాళ్ళు విసరడం, వారిని గాయపరచడం, సిగ్నల్ తీగలను తెగగొట్టడం, రైళ్ళ రాకపోకలకు పన్నెండు గంటలపాటు అవరోధాలు కలిగించడం మొదలైన చర్యలు స్వాతంత్ర్య ప్రియత్వాన్ని ప్రదర్శించడమా? లేక, విశృంఖలంగా వర్తించడమా? నిందాపూర్వకంగా ఈ ప్రశ్నలను మేము వేయడం లేదు; ఆత్మపరీక్ష చేసుకోడానికి అనువుగా మాత్రమే వేస్తున్నాము.

ఒక్క గుడివాడలోనే కాక, ఆంధ్రరాష్ట్రం మొత్తంపై సేవించి కోస్తా జిల్లాలలో— విద్యార్థులలో క్రమశిక్షణ తగ్గిపోయిందని విద్యాశాఖాధికారులేమి, ఇతరులేమి ఇటీవల ఎంతో ఆందోళన ప్రకటిస్తున్నారు. తమ దేశభక్తితో సరితూగగల విధంగా పౌరధర్మాలను పాటించి, తమ ఉత్సాహానికి తూగగల క్రమశిక్షణలో మెలగి, తమ తెలివితేటలకు తగ్గ శీలసంపత్తిని చేసి, రాష్ట్రాభివృద్ధికి, దేశకళ్యాణానికి తోడ్పడి, ఇప్పుడు తమపై వస్తున్న విమర్శలకు అవకాశం లేకుండా ఆంధ్ర విద్యార్థులు చేసుకోగలరని ఆశిస్తున్నాము; చేసుకోవాలని ఆశీర్వదిస్తున్నాము.

నందికొండ ప్రాజెక్టుకు బహుశా నెహ్రూచే శంకుస్థాపన

న్యూఢిల్లీ, ఆగష్టు 16 — నందికొండ ప్రాజెక్టుకు బహుశా ప్రధాని పండిట్ నెహ్రూ శంకుస్థాపన చెయ్యవచ్చు.

నేడు లోక్‌సభలో శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డిగారి ప్రశ్నకు ప్లానింగ్ డిప్యూటీ మంత్రి శ్రీ శ్యామనందన్ మిశ్రా సమాధానమిస్తూ, పండిట్ నెహ్రూ శంకుస్థాపన చెయ్యవలసిందిగా తాము కోరుతున్నామని ఆంధ్ర ప్రభుత్వం తెలియజేసినట్లు తెలిపారు. ఇందుకు తేదీ నిర్ణయం యింకా కాలేదని, డిసెంబర్‌లో జరిగితే బాగుంటుందని ఆంధ్ర ప్రభుత్వం సూచించిందని ఆయన తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన అప్పులు

ఉద్దేశించిన మొత్తాలకు మించి మొదటిరోజునే వసూలు

బొంబాయి, ఆగష్టు 17 — నూటికి నాలుగు రూపాయల వడ్డీతో 1967 నాటికి చెల్లించే ఏర్పాటుతో ఆంధ్ర, మధ్యప్రదేశ్, మద్రాసు, పశ్చిమబెంగాల్, మైసూరు, సౌరాష్ట్ర ప్రభుత్వాలు కోరిన అప్పులు పూర్తిగా వసూలు జరిగినవని, ఇక ఈ అప్పులు తీసుకొనడాన్ని విరమించారని ఇండియా రిజర్వుబ్యాంకు వారు నేడు ప్రకటించారు.

16 వ తేదీన తిరిగి గోవా, డయ్యూలలో సత్యాగ్రహం

వలంటీర్ యోధులను బుడతకీచులు హింసించి ఇండియాకు గెంటివేశారట

సత్యాగ్రహం రద్దు చెయ్యబడలేదని అధికార ప్రకటన: గోవా సరిహద్దుకు తిరిగి అనేక మంది వలంటీర్ల పయనం

బెల్గామ్, ఆగష్టు 16 — గోవా స్వాతంత్ర్య సిద్ధికై సాధారణ సత్యాగ్రహోద్యమాన్ని విరమించడానికి తాము నిర్ణయించివుండలేదని అఖిలపక్ష గోవా విమోచనోద్యమ సహాయ సంఘం నేటి సాయంకాలం ఇక్కడ ప్రకటించింది. ఆగష్టు 15 న ప్రారంభించబడిన సమూహ సత్యాగ్రహం మాత్రమే నిలిపివేయబడినదని, దీనిని తిరిగి కొనసాగించడమా లేదా అన్న విషయం త్వరలో నిర్ణయించబడుతుందని కూడా తెలియపరిచింది.

నేడు కూడా గోవా, డయ్యూలలో సత్యాగ్రహం జరుపబడింది. సత్యాగ్రహులను పోర్చుగీసు అధికారులు క్రూరాతి క్రూరంగా హింసించి ఇండియా సరిహద్దులకు గెంటివేశారు.

అఖిలపక్ష గోవా విమోచనోద్యమ సహాయ సంఘం గతరాత్రి, నేటి ఉదయం సమావేశమైనప్పుడు సత్యాగ్రహం విరమణకు తీర్మానించి వుండలేదని ఆ సంఘం కార్యదర్శి శ్రీ జె. ఎస్. తిలక్ నేడిక్కడ ప్రకటించారు.

గతరాత్రి ఈ సంఘం అధ్యక్షుడు శ్రీ కె. ఎమ్. జెధే చేసిన ప్రకటనను ప్రస్తావించి, ఆగష్టు 15 వ తేదీన తలపెట్టబడిన మూకుమ్మడి సత్యాగ్రహం రద్దుచెయ్యబడిందనే ఆయన వుద్దేశించివున్నాడన్నారు.

సత్యాగ్రహోద్యమంలో పాల్గొనదలచినవారు అఖిలపక్ష గోవా విమోచనోద్యమ సహాయ సంఘం ఆదేశాలకు వేచివుండాలని శ్రీ తిలక్ పేర్కొన్నారు.

సమూహ సత్యాగ్రహాన్ని కొనసాగించడమా లేదా అన్న విషయంపై నిర్ణయం చెయ్యడం నిమిత్తం గోవన్ నేషనల్ కాంగ్రెస్ కౌన్సిల్ సమావేశాన్ని ఆగష్టు 21 వ తేదీన కార్వార్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కౌన్సిల్ అధ్యక్షుడు మిస్టర్ పీటర్ అల్వారెస్ తెలియచేస్తున్నాడు.

ప్రస్తుతం సావంత్ వాడికి నడచి వస్తున్న 1000 మంది వలంటీర్లు కూడా పైసంఘం ఆదేశాలకు ఎదురుచూడవలసివుంటుందని ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. బొంబాయి ప్రభుత్వం మోటారు ప్రయాణాలు యివ్వనిరాకరించిన కారణంగా వారు నిన్న ఉదయం సావంత్ వాడికి కాలినడకపై బయలుదేరారు. ఈ జట్టుకు ప్రజాసోషలిస్టు నాయకుడు శ్రీ ఎమ్. ఆర్. దండ్వాటె నాయకత్వం వహిస్తున్నారు. తమ దళాన్ని గోవాలోనికి పోనివ్వడానికి అనుమతి యిచ్చి తీరవలసిందేనని ఆయన పట్టుబడుతున్నారట.

సావంత్‌వాడివద్ద దిగబడి వున్న మరి వెయ్యిమంది సత్యాగ్రహులు బెల్గామ్‌కు తీసుకొని రాబడుతారని తెలుస్తున్నది. సత్యాగ్రహం విరమింపబడకపోతే వీరీపాటికి గోవాలో ప్రవేశించి వుండేవారు.

బెల్గామ్‌లో హర్తాళ్, నల్లజెండాలతో ఊరేగింపు

నేడు పట్టణమంతటా పూర్తిగా హర్తాళ్ జరుపబడింది. తుదకు సినిమా ప్రదర్శనలు కూడా లేవు. అన్ని హోటళ్ళను మూసివేశారు.

కోపతప్తులైన 5000 మందికి పైగా ప్రజలు నేటి మధ్యాహ్నం నల్లజెండాలు ధరించి నగర ప్రధాన వీధులలో ఊరేగింపు జరిపారు. పోర్చుగీసు వ్యతిరేక నినాదాలు చేశారు.

మంగళవారంనాడు మరికొన్ని దళాలచే సత్యాగ్రహం

బెల్గామ్, ఆగష్టు 16 — గోవా దాస్య విముక్తికై సత్యాగ్రహం చెయ్యడం నిమిత్తం నేటి తెల్లవారుజామున మరిరెండు దళాలు గోవాలో ప్రవేశించినవి.

ఒక్క జట్టులో 13 మంది, రెండవ జట్టులో 11 మంది వలంటీర్లు కలరు. ఒక జట్టుకు ప్రజాసోషలిస్టు కార్యకర్త మిస్టర్ మహమ్మద్ ఉమర్ మవియార్, ఇంకొక జట్టుకు శ్రీ మహాజన్ పెత్తార్ (హుబ్లీ కాంగ్రెసు కార్యకర్త) నాయకత్వం వహించారు.

ఈ రెండు జట్లు కనకోనాకు పయనమై వెళ్ళినవి.

గతరాత్రి ఏడుగురు వలంటీర్లు కల ఒక జట్టు గోవాలో ప్రవేశించింది.

మంగళవారంనాడు సత్యాగ్రహం చేసిన 24 మందిని కనకోనవద్ద పోర్చుగీసు పోలీసులు అరెస్టు చేసి క్రూరంగా హింసించి నేటి వుదయం ఇండియా సరిహద్దుకు గెంటివేశారు.

వీరిలో ఒకరికి గుండుదెబ్బల దెబ్బవల్ల బలమైన గాయాలు తగులగా కార్వార్ సివిల్ హాస్పిటల్‌లో ఆయనను చేర్చినారు.

సోమవారం సాయంకాలం గోవాలో ప్రవేశించిన ఏడుగురి గతి ఏమైనదీ ఇంకా తెలియలేదు.

గోవనుల సత్యాగ్రహం

సోమవారంనాడు 30 మంది గోవనులు నాలుగు జట్లుగా చీలి రెండు జట్లు ఉదయం వేళ మరి రెండు జట్లు మధ్యాహ్నమూ సత్యాగ్రహం చేసినవనీ, పోర్చుగీసు పోలీసులు వలంటీర్లను అరెస్టు చేసి, పోలీసు స్టేషన్‌లో క్రూరంగా కొట్టినారనీ బెల్గామ్‌లోని నేషనల్ కాంగ్రెస్‌కు నేడు వార్త చేరింది. నాయకులని తప్ప తక్కినవారిని విడుదల చేసినారట.

కార్వార్ కేంద్రంనుంచి విర్లీమైన వ్యవధిలో గోవాలో ప్రవేశించిన దాదాపు 300 మంది వలంటీర్లు ఇప్పటికి గోవాలో వున్నారనీ, గోవాలోని కాసార్వాల్, సాంక్లిన్, కోరె గోవన్, మోర్జిమ్, పార్నెమ్, హర్మల్, లెవియమ్, కాన్‌కోన్ గ్రామాలను వారు చేరి వుంటారనీ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి ఒకరు అన్నారు.

భారతీయుల "రక్తదానం"

శ్రీ చిటాలే జోహారు

ఆగష్టు 15వ తేదీ సమూహసత్యాగ్రహంలో ప్రధాన దళానికి నాయకత్వం వహించిన మహారాష్ట్ర కమ్యూనిస్టు నాయకుడు శ్రీ వి. డి. చిటాలే నేడు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరితో ముచ్చటిస్తూ యిలా అన్నారు:

"శాంతిమూర్తులు, నిరాయుధులు అయిన సత్యాగ్రహులపై పోర్చుగీసువారు కాల్పులు జరిపి, క్రూరంగా కాల్పులు సాగించడం ఇండియాలోని పోర్చుగీసువారి పాలనను తుది ముట్టించడం అత్యావశ్యకమనే విషయాన్ని రూఢి చేస్తున్నది.

భారతీయులు రక్తదానంచేసి సోదర గోవనుల అభ్యుదయానికి తమ పవిత్రధర్మం నిర్వహించారు.

వీరస్వర్గం అలంకరించిన సత్యాగ్రహులకు, ఇతర యోధులకు ఇవే నా జోహార్లు."

శ్రీ చిటాలే పత్రాదేవివద్ద కాల్పుల కు గురై తీవ్రగాయముడైనాడు. ఇక్కడ ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు.

గోవా గ్రామంలో త్రివర్ణపతాక

ఇక్కడకు 30 మైళ్ళ దూరంలో గల కుంకుళ్ళినుంచి నిన్న మధ్యాహ్నం గోవాలో ప్రవేశించిన 530 మంది సత్యాగ్రహులు ఇండియా సరిహద్దుకు గెంటివేయబడినట్లు నేటి రాత్రి వార్త చేరింది. వారు సుర్లా అనే గోటన్ గ్రామంలో త్రివర్ణపతాకను ప్రతిష్ఠాపించారు. అప్పుడు అక్కడ పోలీసు బలగం కొద్దిగా మాత్రమే వున్నందువల్ల వారేటి హాని చెయ్యలేదు. అయితే కొంతసేపటికి మరి కొన్ని పోలీసు దళాలు వచ్చి వలంటీర్లను చితుకగొట్టినవని వుటలు అనేకంగా వున్న కారడవిలో వారిని విడిచి ఇండియాకు తిరిగి పోవలసిందని హెచ్చరించారు.

శుక్రవారం సాయంకాలం దోడామార్గ్ నుంచి గోవాలో ప్రవేశించిన 300 మంది వలంటీర్ల ఆచూకీ తెలియనందున ఇక్కడి జాతీయవాదులు చాలా ఆందోళన పడుతున్నారు.

గాంధీజీ చిత్రం ప్రదర్శన

న్యూఢిల్లీ ఆగష్టు 16 — గాంధీ స్మారక నిధివారు స్వాతంత్ర్య దినోత్సవం నందర్భాన జరిపిన కార్యక్రమంలో గాంధీజీ జీవితంలోని ప్రధాన ఘటనలను సూచించే క్రొత్త హిందీ డాక్యుమెంటరీ చిత్రం "భారత కీ—వాణం" కూడా ప్రదర్శించబడింది.

హైదరాబాద్ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు

వాగులు పొంగి, చెరువులు తెగినందున రైళ్ళ, బస్సుల రాకపోకలకు అవరోధం

హైదరాబాద్, ఆగష్టు 16 — హైదరాబాద్ రాష్ట్రంలో నేడు కుండపోతగా వానలు కురిసినందున పెక్కుచోట్ల రైలు మార్గాలకు, రోడ్లకు గండ్లు పడడం కారణంగా రాకపోకలకు ఆటకం కలిగినట్లు వార్తలు వస్తున్నాయి.

నిన్న రాత్రి నుండి ఇక్కడ విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. నేడు మధ్యాహ్నం 12-0 గంటలకు ఆరు దుక్కుల వర్షం కురిసింది.

దోడాదలం స్యామీంజకు మూడు గంటలు అల్పంగా కాచిగూడా స్టేషను చేరింది. తిమ్మాపూర్-ఉమ్దానగర్ స్టేషనుల మధ్యనున్న వాగు పొంగి రైలు పట్టాలను ముంచి వేసినందున, వాగు ప్రవాహం తగ్గేవరకు రైలు ఆగవలసి వచ్చింది.

చెరువులు, కాలువలు తెగి వరదలు పారడంవల్ల పెక్కుచోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. బస్సులు మున్నగునవి ఆపివేయబడ్డాయి.

రాయచూరుకు వెళ్తున్న ఒక ఆర్. టి. డి. బస్సు దారిలో ఒక చెరువు తెగి రోడ్డు మునిగిపోయినందున షంషాబాదులో ఆపివేయబడింది. ఈవిధంగానే నాందేడ్ నిజామాబాద్ జిల్లాలలోను, ఇతర జిల్లాలలోను బస్సుల రాకపోకలకు ఆటంకం కలిగింది. వర్షాలవల్ల పంటలకు నష్టం కలిగినట్టుకూడా వార్తలు వస్తున్నాయి.

హోబోకెన్ (న్యూజెర్సీ), ఆగష్టు 15 — 1930-40 సంవత్సరాల మధ్య కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడుగా వున్నాడనే కారణంతో న్యూయార్కునుండి వెలువడే వారపత్రిక "నేషనల్ గార్డియన్" సంపాదకుడు మిస్టర్ సెడిన్ బెల్ ఫ్రేజ్ (బ్రిటన్) అమెరికా ప్రభుత్వంచే దేశంనుంచి బహిష్కరించబడ్డాడు.

ఆయన నేడు న్యూయార్కునుండి నౌకలో స్వదేశానికి బయలుదేరి వెడుతున్నాడు.

డయ్యూలో సత్యాగ్రహులపై క్రౌర్యం

ఉనా (సూరత్ జిల్లా), ఆగష్టు 16 — డయ్యూలో సత్యాగ్రహం చెయ్యడం నిమిత్తం, సౌరాష్ట్ర కమ్యూనిస్టు నాయకుడు శ్రీ చిమన్ మెహతా నాయకత్వాన 30 మంది సత్యాగ్రహులు నేటిమధ్యాహ్నం 3-30 గంటలకు డయ్యూలో ప్రవేశించారు.

డయ్యూలో ప్రవేశించగానే పోర్చుగీసు పోలీసులు వారిని లాఠీలతో చుట్టుముట్టి వదిలించుకుపోయినట్లు ఇండియాగట్టునవుండి చూచిన ఒకరు చెప్పారు.

ఉనా పోలీసు కమిషనర్, శ్రీ మెహతా చేతినుంచి భారత పతాకను లాగివేసుకొన్నాడని మరొక ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు.

యుద్ధనౌక రాక

క్రొత్తగా ఒక యుద్ధనౌక డయ్యూ చేరినట్లు ఒక వార్త చేరింది.

ఆగష్టు 15 వ తేదీని డయ్యూలో ప్రవేశించిన 82 మంది వలంటీర్లలో 76 మంది ఇండియా సరిహద్దుకు గెంటివేయబడినారు.

బలమైన గాయాలు తగిలిన ఐదుగురు సత్యాగ్రహులు డయ్యూ హాస్పిటల్‌లో వున్నారట.

తమను రాత్రల్లా చితుక గొట్టినారని, ఇండియా చేరిన వలంటీర్లు చెప్పారు.

సిగరెట్ పైపులలో కారంపొడి దట్టించి విప్పు వెలిగించి పొగత్రాగమని కొందరు సత్యాగ్రహులను నిర్బంధించినారట.

నేటి మధ్యాహ్నం డయ్యూలో ప్రవేశించిన 30 మందిలో ఆరుగురిని పోర్చుగీసు పోలీసులు క్రూరాతిక్రూరంగా హింసించినట్లు తాజావార్తలు తెల్పుతున్నవి.

వాపిలో సంతాప సభ

వాపి, ఆగష్టు 15 — గోవా స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలొడ్డిన శ్రీ రామగిరి పాధు స్మారక చిహ్నంగా నేడిక్కడ జరిగిన బహిరంగ సభకు 5,000 మందికి పైగా హాజరైనారు.

నేడు దామన్‌లో పోర్చుగీసు అధికారుల కాల్పులకు గురిఅయి ప్రాణాలు విడిచిన విషయం పాఠకులకు విదితమే.

శ్రీ పాధు భౌతిక కాయాన్ని ఇండియాకు గొనిరావడానికి, కాల్పుల అనంతరం స్పృహ తప్పి పడిపోయి ప్రస్తుతం పోర్చుగీసువారి అధీనంలో వున్న మరొక వలంటీర్‌ను తీసుకొని రావడానికి ఇండియా ప్రభుత్వం తగు చర్య తీసుకోవాలని సభలో ఒక తీర్మానం చెయ్యబడింది.

శ్రీ హిరావే గురుజీ చివరి మాటలు

బెల్గామ్, ఆగష్టు 16 — నిన్న ఉదయం చెరిపోరిలో వీరమరణం చెందిన శ్రీ హిరావే గురుజీకి తన ప్రాణత్యాగం గురించి ముందే తెలిసినట్లున్నది.

చెరిపోరిలో ప్రవేశించే ముందు ఆయన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరితో ముచ్చటిస్తూ, గోవాకు స్వాతంత్ర్యం సిద్ధించే పక్షంలో మృత్యువును చిరునవ్వుతో స్వీకరిస్తానని ఆయన అన్నారు.

శ్రీ గురుజీ వయస్సు 36 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఐదుగురు పిల్లలు కలరు.

13 మంది మాత్రమే కాల్చివేయబడినారట

ఎనిమిదిమంది కళేబరాలు గోవాలో వున్నట్లు పోర్చుగీసువారి ప్రకటన

పంజిమ్ (గోవా), ఆగష్టు 16 — గోవా ఇండియాలో విలీనం కావాలనే నినాదాలు చేస్తూ నేటి ఉదయం దక్షిణం నుంచి పోర్చుగీసు ఇండియా సరిహద్దులో ప్రవేశించిన 24 మంది భారతీయ ప్రదర్శకులు వెళ్ళగొట్టబడినారని ఇక్కడి పోర్చుగీస్ పోలీసు ప్రధాన కార్యాలయం నేడు ప్రకటించింది.

"నిన్నటి సంఘటనలలో మరణించిన ఎనిమిది మంది భారతీయ ప్రదర్శకుల కళేబరాలు పోర్చుగీసు భూభాగంలోనే వున్నట్లు" అధికార ప్రకటన వెలువడింది.

13 మంది తుపాకులచే కాల్చి చంపబడినట్లు పోర్చుగీసు పోలీసులు నిన్న తెలియజేశారు. మరణించినవారి కళేబరాలు పోర్చుగీసు భూభాగంలో లేనప్పుడు ఎంతమంది మరణించిందీ ఇదమిత్థంగా చెప్పవీలులేదని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు అన్నారు.

తీవ్రగాయాలైన ముగ్గురు భారతీయులు గోవాలో వున్నట్లు అధికార ప్రకటనలో పేర్కొనబడింది.

మార్గోవాలో గోవనుల అరెస్టు

గోవాలోని పెద్ద పట్టణాలలో ఒకటైన మార్గోవాలో 28 మంది గోవనులు, ఒక భారతీయుడు అరెస్టు చెయ్యబడినారని కూడా ప్రభుత్వ ప్రకటనలో తెల్పబడింది.

"పోర్చుగీసు పోలీసుల వికటాట్టహాసం"

[నిన్నటి "ఆంధ్రపత్రిక" ఆరవపేజీ రెండవ కాలంలో పై శీర్షికతో ప్రచురించబడిన ఈ చిన్న వార్త అదే పేజీలో ఐదవకాలంలో "అంత్యదశలో వలంటీర్ల స్మరణ" అన్న అవతల వార్తకు సంబంధించినది. కాళీరాక్‌లోని వైద్యకేంద్రం అధిపతి డాక్టర్ డి. ఎన్. పత్రాంకర్ పోర్చుగీసువారి కిరాతకత్వం గురించి జరిపిన ఈ గోష్ఠి రెండు భాగాలుగా రెండుచోట్ల ప్రచురింపబడినందుకు చింతిస్తున్నాము —ఎడిటర్]

కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ హాలులో విక్టోరియా మహారాణి శిలావిగ్రహం ప్రక్కన వున్న కంచు కిరీటం కనబడకుండా పోయింది. ఇది చాలా ఖరీదైనది.

"రామం చేసిన త్యాగం ఆంధ్ర యువకులకు ఆదర్శప్రాయం"

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుని జోహార్లు

పోర్చుగీస్ అధికారుల రాక్షసత్వ ఖండన

మద్రాసు, ఆగష్టు 17 — "పోర్చుగీసు సామ్రాజ్య దురహంకారులు నిరాయుధులైన సత్యాగ్రహులపైన జరిపిన ఘోరహత్యాకాండ హిట్లరు ముసోలినీ మొదలగు నాజీ ఫాసిస్టు నియంతల దమననీతిని మరిపిస్తున్నది. గోవన్ ప్రజల దాస్యవిముక్తికై తమ ప్రాణాలను బలిచేస్తున్న స్వాతంత్ర్యయోధుల శాంతియుత సత్యాగ్రహ సమరాన్ని తుపాకులతోనూ, సన్నీలతోనూ, లాఠీ ప్రహారాలతోనూ పశుబలంతోనూ అణచివేయుట అసంభవమని బుడతకీచు అధికార మదాంధులు యింకనూ గమనించలేకపోవుట ఆశ్చర్యకరం" అని హెచ్చరిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారు నేడొక ప్రకటన చేశారు.

శ్రీ సత్యనారాయణ రాజుగారు తమ ప్రకటనలో ఇంకా క్రింది విధంగా అన్నారు:—

"ఈనాడు భారత ప్రజానీకం మాత్రమే కాక యావత్ప్రపంచంలోని సభ్యమానవులంతా తమను గర్హిస్తున్నారు. అయినా వారు ప్రగాహించక పోవడం విచారకరం. సామ్రాజ్యవాద చరిత్ర అయినా వారికి గుణపాఠాలు నేర్పలేకపోయింది! అక్కడి ప్రజాప్రవాహం, సత్యాగ్రహం, శాంతి మార్గాన సవ్యంగా నడిచి విజయం పొందడం తథ్యం. భారతజాతీయ పతాక స్వేచ్ఛగా గోవా ఆకాశ వీధులలో రెపరెపలాడే పర్వదినం చాలా త్వరగానే సమీపిస్తున్నదనడానికి సందేహంలేదు.

"కాని, ఈ పవిత్రోద్యమంలో అనేకులు నిరాయుధులు ఆహుతి అయిపోతున్నారు. ఇప్పటికి వచ్చిన వార్తల ననుసరించి ముప్పది మంది వీరులు తమ అసువులను కోల్పోయినారు. వీరందరికీ ఆంధ్ర ప్రజల తరపున, ప్రదేశ్ కాంగ్రెసు తరపున జోహార్లు అర్పిస్తున్నాను."

"మన ఆంధ్ర విద్యార్థి "రామం" చేసిన త్యాగం, బలిదానం ఆంధ్ర యువకులకు ఆదర్శప్రాయం. "యిదే కడపటి దినం కావచ్చు" అని తండ్రికి లేఖవ్రాసి చిరునగవుతో మృత్యుదేవతను, ఒక మహత్తర ఆశయ సిద్ధికోసం కౌగలించుకొన్న పుణ్యం ప్రతి దేశభక్తుని పులకాంకితుని చేయక మానదు. ఇలాంటి మహావీరుని త్యాగ ధనుని కళ విస్మరించి పెద్ద చేసి గొప్ప మహా యజ్ఞానికి ధారపోసిన అతని తల్లిదండ్రులకు నా నమోవాకములు".

గోవా వీరవరులకు మద్రాసు అసెంబ్లీ జోహార్లు

మద్రాసు, ఆగష్టు 17 — నేడు మద్రాసు అసెంబ్లీ సమావేశమై గోవా సత్యాగ్రహోద్యమంలో ఆత్మబలిదానం చేసిన వీరవరులకు జోహారు అర్పించింది. ఇతర కార్యక్రమాని కుపక్రమించకుండానే నేటికి సభ విరమించబడింది.

స్పీకర్ శ్రీ శివషణ్ముగంపిళ్ళె రాజీనామా యిచ్చినందున డిప్యూటీ స్పీకర్ శ్రీ యం. భక్తవత్సలం నాయుడుగారు సభకు అధ్యక్షత వహించారు.

నేడు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే గోవా మృతవీరులకు జోహారు లర్పిస్తూ నిరాయుధులైన సత్యాగ్రహులపై పోర్చుగీసువారు కాల్పులు సాగించడం అనాగరిక చర్యయని, ఇది అంతర్జాతీయ ధర్మశాస్త్రానికి విరుద్ధమని విరచిస్తున్న తీర్మానాన్ని సభానాయకుడు మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారు ప్రతిపాదించారు.

శ్రీ సుబ్రహ్మణ్యంగారు ఉపన్యసిస్తూ గోవా సత్యాగ్రహులపై జరిగిన అమానుష కృత్యాలను వివరించి, తాత్కాలికంగా రాక్షసత్వం గెలుపొందినా, తుది విజయం మానవతకే నని ఇందులో సందేహం లేదన్నారు.

హింసతో ఈ సమస్యను పరిష్కరించడానికి యత్నించబడిందని అహింసా సూత్రానికి ది అగ్నిపరీక్ష సదృశమని, ఈ విజయాన్ని సాధించడంలో ఇండియా ప్రభుత్వానికి ప్రధాని పండిట్ నెహ్రూకు సమస్త భారతావని అండగాకలదని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు శ్రీ పి. రామమూర్తిగారు తీర్మానాన్ని బలపరిచారు.

ఇండియా "పంచశీల"ను ఆమోదించిందని, ఒక దేశం వ్యవహారాలలో మరొక దేశం జోక్యం కలిగించుకొనరాదన్నది ఈ పంచ సూత్రాలలో ఒకటని, గోవా ఇండియా భూభాగం కనుక ఇది మన ఆంతరంగిక సమస్యయని, ఇతర దేశాలకు జోక్యం కల్పించుకొనేందుకు అవకాశంలేదని, ఈ సంగతి మనం స్పష్టపరచి, ఈ హక్కును మనం నిరూపించుకోవడం పంచశీల సూత్రముల నగలిన విశ్వాసాన్ని నిరూపించడమే కాగలదని కూడా శ్రీ రామమూర్తి అన్నారు.

అంతట సభ్యులు అందరూ లేచి రెండు నిమిషాలపాటు మృతవీరులపట్ల గౌరవ సూచకంగా మౌనంగా నిలబడిన పిమ్మట నేటికి సభా సమావేశం వాయిదా వేయబడింది.

25 మంది జాపనీస్ యుద్ధఖైదీల విడుదల

రష్యా ప్రకటన

లండన్, ఆగష్టు 16 — తమ ఖైదుశిక్షలను అనుభవించిన 25 మంది జాపనీస్ యుద్ధఖైదీలను రష్యా జపాన్‌కు పంపివేస్తున్నట్లు సోవియట్ జాపనీస్ శాంతిసంధి పంబంధ చర్చలలో పాల్గొంటున్న జపాన్ ప్రతినిధివర్గ నాయకుడు మిస్టర్ షట్సుమోటో అన్నారు.

పది వారాలుగా ఈ సందర్భాన జరుగుతున్న సమయంలో లండన్‌లోని సోవియట్ రాయబారి మిస్టర్ జాకోబ్ మాలిక్ నేటి సమావేశంలో రష్యా నిర్ణయాన్ని తనకు తెలియజేశాడని మిస్టర్ షట్సుమోటో అన్నారు.

పాఠశాలల హర్తాళ్

ప్రభుత్వం సూచన

మద్రాసు, ఆగష్టు 17 — హర్తాళ్ కారణంగా ఒక రోజు మూసివేయవలసిందని ప్రభుత్వం విద్యానిలయాలకు సూచించింది. ఈ సెలవుకు మారుగా మరొక రోజున వున్నుడో ఆది పని చేయుటకు ఏర్పాటు చేసుకోవలసినదని కూడ ప్రభుత్వం ఆదేశించింది.

శాంతి భద్రతలను కాపాడుటకు తగిన చర్యలను కూడ ప్రభుత్వం తీసుకొంటూన్నది మద్రాసులో ప్రభుత్వం కార్యాలయాలు యథాప్రకారంగా పని చేస్తాయి.

కర్నూలు, ఆగష్టు 16 — ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ గౌరవార్థం నేటి సాయంత్రం రాజభవన్‌లో జరిగిన విందుకు (గార్డెన్ పార్టీ) 500 మంది అతిథులు వచ్చారు.

మద్రాసు, ఆగష్టు 17 — ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు నేటి ఉదయం జనరల్ ఆసుపత్రికి వెళ్ళి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారిని చూసి వచ్చారు. శ్రీ ప్రకాశంగారు బాగా కోలుకుంటున్నారని శ్రీ రాజుగారు అన్నారు.

(1వ పేజీ తరువాయి)

అవి జరిగాయనే విషయాన్ని గురించి ఆయన ప్రస్తావించ దల్చుకోలేదనీ, అయితే, ఎక్కడ ఏ చిన్న సంఘర్షణ జరిగినా గూండాలు, రౌడీలు ఆ పరిస్థితిని అవకాశంగా తీసుకొని విచ్చల విడిగా సంచరిస్తూ, అమానుష దారుణాలను ఆచరిస్తూ పరిస్థితిని విషమింపజేస్తూవుండడం మిక్కిలి శోచనీయమని ఆయన పేర్కొన్నారట.

గోవాకు సంబంధించి ప్రభుత్వ విధానాన్ని స్పష్టీకరించవలసిందిగా కోరడానికి కమ్యూనిస్టు టులోని ప్రతికూల పక్షాల నాయకులు నేడు ప్రధాని నెహ్రూను కలుసుకొన్నారట.

ఎంతగా రెచ్చగొట్టబడినా ప్రభుత్వం సాయుధ చర్యను మాత్రం తీసుకొనబోదని ప్రధాని వారికి స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.

ఇండియా అనుసరిస్తున్న శాంతియుత సహజీవన విధానాన్ని కొంచెపరచడానికి కొన్ని పాశ్చాత్య రాజ్యాలు కలిసి పటుదలతో ప్రయత్నిస్తున్నట్లు ఇచ్చటి అభిజ్ఞ వర్గాలవారు విశ్వసిస్తున్నారు.

గోవాలో తమ వలసపాలనకు రోజులు చెల్లినాయని పోర్చుగీసువారు అప్పుడే దృఢపర్చుకున్నారనీ, అయితే క్లిష్టమైన అంతర్జాతీయ సమస్యల పరిష్కారం ప్రతిపాదిత శాంతియుత మార్గాల అవలంబనం ద్వారా సాధ్యంకాదని నిరూపించడానికి వారు ప్రయత్నిస్తున్నారనీ ఆసియాలో సైనిక కూటాలను నిర్మిస్తూ పాశ్చాత్య రాజ్యాలు అనుసరిస్తున్న విధానాన్ని ఈ దృక్పథం బలపరుస్తున్నదనీ, ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి కొన్ని విదేశీయ పత్రికలు, వార్తాసంస్థలు విశేషముగా కృషిచేస్తున్నారనీ వీరు వివరిస్తున్నారు.

స్క్వేర్ వర్డ్ డి-46

ముగింపు తేదీ పొడిగింపు

స్క్వేర్ వర్డ్ డి-46 పోస్టులో పంపే ఎంట్రీలకు ముగింపు తేదీ

19-8-55 శుక్రవారం వరకు పొడిగించబడింది

పథెట్ లావోస్ దళాలపై దాడి

ప్రభుత్వ సైన్యాల చర్య

హాంగ్‌కాంగ్, ఆగస్టు 18— లావోస్‌లోని ప్రభుత్వ సైన్యాలు కమ్యూనిస్టు అభిమానం గల పథెట్ లావోస్ బలాలపై ఎదిరిస్తున్న ముఠాలను అణిచివేసినట్లు ఉత్తర వియత్నామ్ రేడియో నేడు ప్రకటించింది.

పథెట్ లావోస్ బలాలు ఆక్రమించిన స్థానిక ప్రజలను కాపాడడం కోసం ప్రతిఘటించడం విధిగా మయిందని ఈ ప్రకటన తెలుపుతున్నది.

శనివారంనాడు శామ్‌నువా రాష్ట్రంలోని ముయాంగ్‌పున్ ప్రాంతంలోనే ఈ యుద్ధం జరిగినదని ఈ ప్రకటన తెలుపుతున్నది.

న్యూఢిల్లీ, ఆగస్టు 18— మలబార్ ప్రాంతం అభివృద్ధికి, రాష్ట్రప్రభుత్వాలు చేసుకున్న-కర్తవ్యదృష్ట్యా ప్రత్యేకంగా డెవలప్‌మెంట్ బోర్డు అనేది అవసరం లేదని ప్లానింగ్ కమిషన్ అభిప్రాయపడుతున్నట్లు ప్లానింగ్ శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ ఎస్. ఎన్. మిశ్రా నేడు లోక్‌సభలో ప్రకటించారు. బొంబాయి, మద్రాసు, మైసూరు, కూర్గు రాష్ట్రాలలోవున్న మలబార్ ప్రాంతం విస్తీర్ణం 26 వేల చదరపు మైళ్లు.

ఆంధ్ర ప్రభుత్వం

ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు

టెండరు నోటీసు

తూర్పు గోదావరి జిల్లాలోని ఈ క్రింద పేర్కొన్న లైన్లను సీలు వేసిన టెండర్లు ఆహ్వానించబడుతున్నవి.

స్పెసిఫికేషన్స్ — మొత్తం మైళ్లు

జి.సి.సి. 57. చిక్కవోలు ప్రాంతంలో 11 కె. వి. లైన్ల నిర్మాణం. — 12 మైళ్లు

జి.సి.సి. 58 చిక్కవోలు ప్రాంతంలో డిక్లీ బ్యాపక్ లైన్ల నిర్మాణం. — 59 మైళ్లు

పైన పేర్కొన్న ప్రతి స్పెసిఫికేషన్ ఖరీదు రు. 10/- అమ్మకపు పన్ను 0-2-6.

పై స్పెసిఫికేషన్ కాపీలు ఈ క్రింద సంతకం చేసిన వారినుండి 25-8-55 తేదీకి పిమ్మట ప్రతి స్పెసిఫికేషన్‌కు అమ్మకం పన్ను సహా రు. 10-2-6 చొప్పున ప్రభుత్వ ట్రెజరీలో గాని, రిజర్వు బ్యాంకిలో గాని చెల్లించిన రశీదు "పి. డబ్ల్యు. 111 ఆదర్ కమిటీ పెన్స్-ఆంధ్రా ఎలెక్ట్రిసిటీ డిపార్టుమెంట్ రసీట్స్ ఆన్ ఎక్కౌంట్ ఆఫ్ సూపరింటెండింగ్ ఇంజనీర్, జనరల్ కన్‌స్ట్రక్షన్ సర్కిల్ (ఈస్ట్), వాల్టేర్ ఆర్. ఎస్. మిసలేనియస్" ఖాతాను జమకట్టి, పొందిన చెలాన్‌ను జతపరచి దరఖాస్తు చెయ్యవలెను.

టెండరు 26-9-55 మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించబడి, వాటిని తెరచు సమయంలో వుండగోరే టెండరుదార్ల సమక్షంలో అప్పుడే తెరిచబడును.

ఓ. తిమ్మయ్య,
సూపరింటెండింగ్ ఇంజనీర్,
జనరల్ కన్‌స్ట్రక్షన్ సర్కిల్ (ఈస్ట్),
వాల్టేర్ ఆర్. ఎస్. 4-8-55

స్వయం నిర్ణయాధికార తీర్మానానికి సూడాన్ పార్లమెంటు ఆమోదం

ఖార్టూమ్, ఆగస్టు 16—

సూడాన్ స్వయం నిర్ణయాధికారానికి దారితీయదగు చర్యలు యిటుపైన ఆచరణలో పెట్టాలన్న ప్రధాని ఇస్మాయిల్ ఎల్ అజ్హారీ తీర్మానాన్ని సూడాన్ పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన సమయంలోనే, పార్లమెంటు వెలుపల అసంఖ్యాకంగా గుమిగూడిన ప్రజలు ఆనందోత్సాహ సంభరితులై సూడాన్‌కు స్వాతంత్ర్యమివ్వాలనీ, బ్రిటిష్, ఈజిప్షియన్ సైన్యాలు స్వదేశాలకు పోవాలనీ నినాదాలు చేశారు.

సూడాన్‌పై బ్రిటన్, ఈజిప్టుల మధ్య జరిగిన ఒడంబడిక ప్రకారంగా స్వయంనిర్ణయాధికారం కోరుతూ సూడాన్ పార్లమెంటు తీర్మానాన్ని ఆమోదించిన పిమ్మట రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటై దేశం స్వతంత్రంగానే వుండాలో, లేక ఈజిప్టుతో యూనియన్‌గా ఏర్పడాలో నిర్ణయించుకోవలసి వుంది.

"పార్లమెంటు తీర్మానాన్ని ఆమోదించిన రోజు యీ 100వ రోజులోగాని, యింకా అంతకు ముందే గాని విదేశీ సైనికులు వైదొలగిపోవచ్చు"నని ప్రధాని ఎల్ అజ్హారీ అన్నారు.

తమ స్వాతంత్ర్యం విషయమై నిర్ణయించుకోడానికి సూడాన్ ప్రజలు త్వరలోనే ఎన్నికలలో పాల్గొనగలరనీ, అయితే రాజ్యాంగ పరిషత్తు నిర్మాణానికి ఎన్నికలు జరపడం కంటె, ప్లెబిసైట్ నిర్వహణమే తనకు ఇష్టమనీ అన్నారు.

విదేశ ఆక్రమణ మానవజాతి చరిత్రలోనే మహా ప్రమాదకరమైన పరిణామమనీ, అది అంతకాలం కొనసాగితే ఆ తర్వాత ప్రజల దాస్యత అంత గురుతరమైనది కాగలదనీ ఆయన అన్నారు.

అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం ఏర్పాటు

ప్రతిపక్ష నాయకుడు ముబారక్ జరోగ్ ప్రసంగిస్తూ, సూడాన్ రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల పర్యవేక్షణపై ఒక అంతర్జాతీయ సంఘాన్ని ఏర్పాటు చెయ్యడం తన అభిప్రాయం తెలుపవలెననీ సూడాన్ పార్లమెంటును కోరడానికి బ్రిటన్, ఈజిప్టులు అంగీకరించవలెననీ, ఈ విషయాన్ని గురించి చర్చించే నిమిత్తం పార్లమెంటు త్వరలోనే సమావేశం కాగలదనీ అన్నారు.

రాజ్యాంగ పరిషత్తు ఎన్నికలకు బదులు ప్లెబిసైట్ నిర్వహణకే బ్రిటన్, ఈజిప్టులు అంగీకరించగలవని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.

ఈజిప్టు ప్రతిపాదన

కయిరో, ఆగస్టు 16— సూడాన్ స్వయం నిర్ణయాధికార పర్యవేక్షక సంఘానికి అధ్యక్ష పదవికై పాశ్చాత్య రాజ్యాలలో ఏదో ఒక రాజ్యాన్ని, లేదా రష్యాను నియమించదగునని ఈజిప్టు బ్రిటన్‌కు ఒక ప్రతిపాదన పంపించింది. అదిలో ఈజిప్టు ఈ పర్యవేక్షక సంఘంలో బ్రిటన్, ఈజిప్టు, సూడాన్‌లు, తటస్థరాజ్యాలు వుండాలని ప్రతిపాదించగా కేవలం తటస్థ రాజ్యాలు మాత్రమే వుండాలని బ్రిటన్ అన్నది.

ఇండొనీషియాకు శుభాకాంక్షలు

ప్రెసిడెంట్ ప్రసాద్, పండిట్ నెహ్రూ సందేశాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 18— ఇండొనీషియా జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ప్రధాని పండిట్ నెహ్రూ ఇండొనీషియా అధ్యక్షునకు, విదేశాంగ మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలను అందజేశారు.

ఇండొనీషియన్ విదేశాంగమంత్రికి తాను పంపిన సందేశంలో పండిట్ నెహ్రూ ఇలా పేర్కొన్నారు.

"ప్రభుత్వంలోని నా సహచరుల తరఫున, స్వయంగాను, మీకు, మీ ప్రభుత్వానికి మీ జాతీయ దినోత్సవం సందర్భాన మనఃపూర్వక శుభాకాంక్షలను అందజేయ గోరుతున్నాను. ఇండియా, ఇండొనీషియాల మధ్య యీవరకే ఏర్పడివున్న మైత్రి ఇంకా మరింత ప్రగాఢం కాగలదని, మన ఉభయ దేశాలు తమ ప్రజల అభ్యున్నతికి, ప్రపంచ శాంతికి ఎక్కువగా కృషి చెయ్యడానికి పూనుకోగలవని చెప్పడానికి తగిన ఈ మహదవకాశాన్ని వినియోగించుకోదలుస్తున్నాను."

ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ తన సందేశంలో ఈ విధంగా పేర్కొన్నారు:

"మహానందకరమైన ఈ రోజున మీకు, ఇండొనీషియన్ ప్రజల శ్రేయోభివృద్ధులను కోరుతూ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఉభయదేశాల మధ్యగల స్నేహసామరస్యాలు మున్ముందు ఇంకా వర్ధిల్లి హితమై ప్రపంచ శాంతి కృషికి దోహదమీయగలవనే నేను ఆశిస్తున్నాను కూడా."

జకార్తా, ఆగస్టు 15— ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య కొనసాగుతున్న వివాద పరిష్కారానికి ఇండొనీషియా కొత్త ప్రధాని హర్హాప్ ఒక కొత్త పథకాన్ని ప్రతిపాదించారు.

1950 అక్టోబర్ 17వ తేదీని పార్లమెంటు వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నందుకు నిర్బంధింపబడిన వారి నందరను విడుదల చెయ్యడానికి, మేజర్ జనరల్ బాంబాంగ్ ఉటోయో రాజీనామాను ఆమోదించడానికి ఇండొనీషియన్ మంత్రివర్గం ఆమోదించింది.

ఇండియాకు రష్యా ఆర్థిక సహాయం

తన పర్యటన సందర్భంలో తాను కోరలేదని ప్రధాని వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 18— నేడు లోక్‌సభలో ప్రధాని నెహ్రూ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను ఇటీవల రష్యా వెళ్ళిన సందర్భంలో ఆర్థిక సహాయమైతే నేమి, సాంకేతిక సహాయమైతే నేమి నిర్దిష్ట రూపంలో సహాయాన్ని ఇండియా ప్రభుత్వం కోరడం గాని, సోవియట్ రష్యా వాగ్దానం చెయ్యడం గాని జరగలేదని ప్రకటించారు.

సోవియట్ రష్యా ప్రధాని మార్షల్ బుల్గానిన్‌తో కలిసి తామువేసిన సంయుక్త ప్రకటనలో ఉభయ దేశాలమధ్య ఆర్థిక సహకారం వల్ల చేకూరగల ప్రయోజనాల గురించి ప్రస్తావించబడిందని, విజ్ఞాన, సాంకేతిక రంగాలలోనే కాక ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో కూడా రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించుకోడానికి ఉభయ ప్రధానులు సమ్మతించారని ఆయన తెలిపారు.

అంతర్జాతీయ అణుశక్తి శాస్త్రజ్ఞుల మహాసభ

రెండు, మూడేళ్లలో మరొకసారి జరగాలని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ సూచన

జెనీవా, ఆగస్టు 18—

మున్ముందు మరొకసారి అంతర్జాతీయ అణుశాస్త్రజ్ఞుల మహాసభ ఏర్పాటు చేయబడాలని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ కోరుతున్నట్లు అమెరికన్ అణుశక్తి వ్యవహారాల సంఘం అధ్యక్షుడు మిస్టర్ లూయీ స్ట్రాస్ నేడిక్కడ ప్రకటించాడు.

జెనీవాలోని అమెరికన్ క్లబ్‌లో నేటి మధ్యాహ్నం తన గౌరవార్థం చేసిన విందులో ప్రసంగిస్తూ, మిస్టర్ స్ట్రాస్ పైవిధంగా ప్రకటించడానికి ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ తనకు అధికారమిచ్చారని తెలియజేశాడు.

ఆయన ఇంకా క్రిందివిధంగా వివరించారు: "మరి రెండు మూడేళ్లు గడిచేసరికి విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు ఇంకా బాగా అభివృద్ధి చెంది మరింత కొత్త సమాచారం లభ్యం కాగలదు గనక అప్పుడు మరొకసారి అంతర్జాతీయ అణుశాస్త్రజ్ఞుల మహాసభను ఏర్పాటు చేయడం సముచితం, అవసరం కాగలదని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ భావిస్తున్నారు.

"అణుశక్తి శాంతికాల ప్రయోజనాలపై ఇప్పుడిక్కడ జరుగుతున్న అణుశాస్త్రజ్ఞుల ప్రథమ మహాసభ చర్చల వివరాలు ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు ఎప్పటి కప్పుడు తెల్పబడుతున్నవి. ఇంతవరకు జరిగిన చర్చల ఫలితాల పట్ల ఆయన సంతృప్తి ప్రకటించారు.

"అణుశక్తి సమస్యల పరిష్కారంలో ఇప్పుడు ప్రారంభమైన ఈ అంతర్జాతీయ పరస్పర సహకారం కొనసాగింపబడడానికి రెండు మూడేళ్లు గడిచిన పిమ్మట ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల ద్వితీయ మహాసభ ఏర్పాటు చేయబడాలని తాను కోరుతున్నట్లు ప్రకటించడానికి ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నాకు అధికార మిచ్చారు.

"అయితే, ఇట్టి మహాసభ మరొకసారి జరగాలనే ప్రతిపాదనను అమెరికన్ ప్రతినిధి వర్గం ప్రస్తుత మహాసభలో చేయగలదని భావించరాదు. ఈ ప్రతిపాదనను అమెరికన్ ప్రతినిధి మిత్రరాజ్య సమితిలో చేయడం సముచితం కాగలదు.

"ప్రస్తుత మహాసభ ఫలితంగా అనేక కొత్త యంత్రాలు, అణుశాస్త్ర పరిశోధనలకు అనేక కొత్త విధానాలు కనిపెట్టబడగలవనడానికేమీ సందేహం లేదు"

మెదడు పరిశీలనలో ఐసోటోప్‌ల వినియోగం

జెనీవా, ఆగస్టు 18— మెదడు వ్యాధులకు సంబంధించి ఇంతవరకు తెలియరాని అనేక విశేషాలను తెలుసుకోడానికి రేడియో ధార్మిక శక్తిగల ఐసోటోప్‌లు వినియోగపడగలవని సోవియట్ నిపుణుడు డాక్టర్ ఏ. వి. పల్లాడిన్ నేడిక్కడ అణుశక్తి శాంతికాల ప్రయోజనాలపై జరుగుతున్న మహాసభలో వివరించారు.

మెదడు జీవకణాలలో [illegible] దాని కణాల సంబంధం అత్యంత క్లిష్టమైన దైనందున నేము ఇంతవరకు దాని నిర్మాణ విశేషాలను పూర్తిగా తెలుసుకోవడం దుస్తరమౌతున్నదనీ, ఇప్పుడు ఐసోటోప్‌ల సహాయంతో ఈ రహస్యాలను ఛేదించడం సుగమం కాగలదని ఆయన వివరించారు.

వివిధ శరీర పరిస్థితులలో [illegible] ఎన్ని పాలనివ్వగలవో, అవి ఎంత వరకు అభివృద్ధి పొందగలవో తెలుసుకోడానికి అమెరికన్ శాస్త్రజ్ఞులు రేడియో ధార్మిక శక్తిగల అయొడిన్ వినియోగపడే ఒక కొత్త విధానాన్ని రూపొందించినట్లు నేడిక్కడ తెల్పబడింది.

రేడియో ధార్మిక కిరణ ప్రసరణవల్ల గోధుమ, ఓట్స్ మున్నగు ధాన్యాల మొక్కలకు కొన్నిరకాల తెగుళ్లురాకుండా నివారించవచ్చుననీ, ఈ విధానం ద్వారా ఈ మొక్కలకు తెగుళ్ళను ఎదుర్కొని నిలువగలబలం చేకూరగలదనీ, ఈ విషయమై ఇంకా పరిశోధనలు జరుగుతున్నవనీ అమెరికన్ శాస్త్రజ్ఞులు నేడు అణుశాస్త్రజ్ఞుల సమావేశంలో చదివిన ఒక వ్యాసంలో తెలియజేశారు.

తమ దేశంలో విస్తారంగా గల పటిక గుటలనుంచి యురేనియంను ఉత్పత్తి చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామనీ, ఈ విధానంద్వారా ఒక టన్నుకు యురేనియం ఉత్పత్తి కావచ్చునని అంచనా వేయబడిందనీ ఒక స్వీడిష్ ఇంజనీర్ నేడిక్కడ వివరించారు.

మిత్రరాజ్యసమితికి వచ్చే ఏడాదిలో ఖర్చు

న్యూయార్క్, ఆగస్టు 18— మిత్రరాజ్య సమితి నిర్వహణకు వచ్చే సంవత్సరం 4,62,73,000 డాలర్లు ఖర్చు కాగలదని సమితి సెక్రటరీ జనరల్ మిస్టర్ హామర్‌షెల్డ్ నేటిరాత్రి అంచనా వేశాడు.

ఇది ఈ సంవత్సరానికి కేటాయించబడిన మొత్తానికి 8,65,000 డాలర్లు ఎక్కువ అని ఆయన, మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పదవ సమావేశంలో సమర్పించే నిమిత్తం తయారు చేసిన నివేదికలో పేర్కొన్నారు.

సెక్రటేరియట్ పునర్నిర్మాణం ఫలితంగా 5,85,260 డాలర్ల ఖర్చు తగ్గిందనీ, ఈ సంవత్సరం బడ్జెట్ పరంగా సమితి న్యూయార్క్ కార్యాలయంలోని ఉద్యోగులను 160 మందిని తగ్గించడానికి అవకాశ మిచ్చిందనీ, 1956లో మరి 112 మంది తగ్గింపబడవచ్చుననీ, దీనితో న్యూయార్క్‌లోని విదేశాలలోని సమితి కార్యాలయాలలోను పనిచేసే ఉద్యోగుల సంఖ్య 3,808 కాగలదని ఆయన అన్నారు.

సమితికి [illegible] డాలర్లు [illegible] 3,10,04,400 [illegible] ఎప్పుడిప్పుడు(?) ఆయన అన్నారు.

బొంబాయిలో నాలుగుచోట్ల కాల్పులు—14 మందికి గాయాలు

సభలపై, ఊరేగింపులపై నిషేధం

బొంబాయి, ఆగస్టు 18—

గోవా మృతవీరుల సంస్మరణార్థం బొంబాయిలో పూర్తిగా హర్తాల్ జరిపించడానికి వీధులలో సంచరిస్తున్న ప్రదర్శకులు పోలీసులలో ఘర్షణ పడినందువల్ల నాలుగుచోట్ల కాల్పులు జరపవలసివచ్చింది. ఎవరూ చనిపోలేదు కాని, 14 మంది మాత్రం గాయపడ్డారు.

వీరందరు నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు-ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్యకర్త శ్రీ ఏ. ఎమ్. పద్మనాభన్ విషమపరిస్థితిలో వున్నట్లు తెలుస్తున్నది. ఆయనకు గుండెపై బలమైన గుండుదెబ్బ తగిలింది. ఆపరేషన్ చేసి, ఆ గుండు తీసివేశారు.

బొంబాయి ప్రభుత్వపు సెక్రటేరియట్ ముందు పోలీసులు మూడుసార్లు తుపాకులు కాల్చారు.

ప్రదర్శకులలో కొంతమంది జనులున్నప్పటికీ, ట్రాములపైన రాళ్లు రువ్వినందువల్లను, యితర సంఘటనలలోను దాదాపు వంద మందివరకు గాయపడినందువల్ల బొంబాయి ప్రభుత్వం నేటినుంచి మూడు రోజులవరకు సభలను, ఊరేగింపులను నిషేధించింది.

గాయపడ్డవారిలో 20 మంది పోలీసులు (వీరిలో ముగ్గురు ఆఫీసర్లు), ముగ్గురు హోమ్ గార్డులు వున్నారు.

సెక్రటేరియట్ భవనం ముందు జరిగిన కాల్పులలో ముగ్గురు గాయపడినట్లు తెలుస్తున్నది. ప్రదర్శకులు రాళ్లు రువ్వినందువల్ల 11 మంది పోలీసులు గాయపడ్డారు.

ఇక ఇతర ప్రాంతాలలో బస్సులను, ట్రాములను నిలవడానికి వాటిపై రాళ్లు రువ్వే ప్రదర్శకులపై కాల్పులు జరిగినాయి.

ప్రదర్శకులు రాళ్లు రువ్విన సంఘటనలు 23 వరకు వున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంలో, సాయంకాలం లోపల 83 మంది అరెస్టు చెయ్యబడ్డారు.

సెక్రటేరియట్ చుట్టూవున్న ప్రాంతం రూపాను దెబ్బతిన్నట్లుగా, పగిలిపోయిన దీపాలతో గాజు ముక్కలతో, యిటుకలతో నిండి వున్నది. జనుల నిలిపివుంచబడ్డ పెక్కు కార్లు కూడా ఈ రాళ్ళ వానకు దెబ్బతిన్నాయి.

బస్సులను, ట్రాములను నిలిపివెయ్యడానికి పెక్కు ప్రాంతాలలో ప్రదర్శకులు వాటిపై రాళ్ళు రువ్వినట్లు, టాక్సీలను, ప్రయివేటు కార్లను కూడా వారు నిలిపివేసినట్లు వార్తలు వచ్చినాయి.

బొంబాయిలోని పోర్చుగీసు కాన్సలేట్‌పై జాతీయపతాకాన్ని ప్రతిష్ఠించడానికి జనం పోలీసుల కట్టడి తప్పించ జేశారు. అటు పిమ్మట పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి, ప్రదర్శకులను దూరానికి నెట్టేసి, తక్కిన రోజంతా దానికి కాపలా కాశారు.

మంత్రి కారుపై దాడి

బొంబాయి విద్యామంత్రి శ్రీ దినకరరావు దేశాయి కారు చౌపాటీ రోడ్డుపై నిలిపివెయ్యబడింది. మంత్రి తన ధరించిన తెల్లని గాంధీ టోపీని తీసివెయ్యాలని ప్రదర్శకులలో కొంతమంది కోరారు. ఆయన అందుకు నిరాకరించారు. ప్రదర్శకులు కేకలు వేస్తూ కారుపై గల జాతీయ పతాకాన్ని ఊడబెరికి "విండ్ స్క్రీన్"ను పగులగొట్టారు.

వీధులలో కార్లలోను, కాలినడకను వెళ్తున్న అనేకమందిని వారి టోపీలను, "టై"లను ఊడదీయవలసిందని ప్రదర్శకులు కోరారు. రోడ్డుపై గల మోటారుకార్లకు దండలు వేశారు.

కొంతమంది జనం గోలచేస్తూ ఫోర్టు ప్రాంతంలోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయం వద్దకు వెళ్ళి అక్కడి బ్రిటిష్ పతాకాన్ని దించవలసిందని కోరారు. అలా చెయ్యడం ఎందుకు సాధ్యంకాదో వారికి చెప్పడానికి కొంతసేపు పట్టినది. ఈలోపలనే కొంతమంది ఆఫీసులోకి చొరబడి ఒకరిని కొట్టారనీ, కిటికీ అద్దాలు పగులగొట్టారని ఆ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.

సెక్రటేరియట్ ముందు

85 లక్షల రూపాయల ఖర్చుతో క్రొత్తగా నిర్మింపబడిన సెక్రటేరియట్ భవనంముందు ఉదయంనుంచీ ప్రదర్శనాలు ప్రారంభమైనాయి. సెక్రటేరియట్‌ను కూడా మూసివెయ్యాలని ముందు జట్లు జట్లుగా వచ్చిన విద్యార్థులు కోరారు. తర్వాత క్రమేణ పెక్కు ఊరేగింపులు రావడంతో జనం పెరిగిపోయారు. ఆరుఅంతస్తుల భవనంపై జాతీయపతాకాన్ని సగంవరకు దించాలని వారు కోరారు.

ఒక దశలో ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయి స్వయంగా ముందుకొచ్చి, జనాన్ని పంపివెయ్యడానికి ప్రయత్నించారు. జాతీయపతాకాన్ని ఏల దించకూడదో వివరించారు. సెక్రటేరియట్ సిబ్బందిలో ఎవరైనా వెళ్ళిపోగోరితే తనకు అభ్యంతరం లేదని, కాని సెక్రటేరియట్ మూసివెయ్యడానికి మాత్రం తాను సమ్మతించనని ఆయన అన్నారు. అయినా ప్రదర్శకులు పట్టువీడలేదు.

ఒంటిగంట తర్వాత ఇంకా ఎక్కువ జనం రాసాగారు. రాళ్లరువ్వడం ప్రారంభమయింది. పోలీసులు లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు. మళ్ళీ కొంతసేపటికే జనం గుమిగూడారు. ఈ విధమైన దాగుడుమూతలాట కొంతసేపు జరిగింది. ఒకానొక దశలో [illegible] ఆవరణలోని పతాక [illegible] జాతీయ పతాకాన్ని కొంతసేపు దించడంలో జనం కృతకృత్యులైనారు కూడా. పోలీసులు, వరుసగా పెక్కుసార్లు బాష్పవాయుప్రయోగం చేశారు. సాయంత్రం 4.30 గంటలవేళ తుపాకులు కూడా కాల్చారు. అటు పిమ్మట కుంభవృష్టి ప్రారంభం కావడంతో జనంలో ఉత్సాహం తగ్గిపోయింది. అది దాటిన తర్వాత జనం చెదరిపోయారు.

నగరంలోని రవాణా సర్వీసులను నిర్వహించే బి. ఇ. ఎస్. టి. ప్రధాన కార్యాలయాన్ని సాయంత్రం అయిదువేలమంది జనం చుట్టుముట్టారు కాని, హోమ్‌గార్డులు, పోలీసులు వెంటనే అక్కడకు వెళ్ళి వారిని చెదరగొట్టారు.

సెక్రటేరియట్ ముందు జరిగిన ప్రదర్శనాలపై అనంతరం ప్రభుత్వం చేసిన ప్రకటనలో కిందివిధంగా వున్నది.

"ముఖ్యమంత్రి గారి, చీఫ్ సెక్రటరీ గారి లేనందువల్ల రెవెన్యూ అండర్ సెక్రటరీ వద్దకు జనం తరఫున ఒక ప్రతినిధివర్గం వచ్చి, నాలుగు వాంఛలను తెలియజేసింది. అవి: సత్యాగ్రహుల ప్రాణాలను రక్షించడానికి గోవాపై తక్షణమే పోలీసు చర్య గైకొనాలి. సత్యాగ్రహుల ప్రాణరక్షణకై సైన్యాన్ని వినియోగించాలి. ప్రభుత్వ కార్యాలయాలను నేడు మూసివెయ్యాలి. ప్రభుత్వ కార్యాలయాలపై గల జాతీయ పతాకాలను 11 రోజులపాటు సగంవరకు దించాలి. సత్యాగ్రహులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి.

"రాళ్లు రువ్విన సంఘటనలు మొత్తం 25 వరకు జరిగినాయి. మొత్తం 82 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 44 మంది పౌరులు. 19 మంది పోలీసులు. వీరిలో నలుగురు హోంగార్డులు, పోలీసులలో ఎనిమిది మంది కానిస్టేబుల్స్, ముగ్గురు ఆఫీసర్లు, ఒక పోలీసు డ్రైవరు వున్నారు. సెక్రటేరియట్ ముందు గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసి, తర్వాత ఆసుపత్రికి తీసుకొనిపోయారు.

మొరార్జీ హెచ్చరిక

బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయి, సెక్రటేరియట్‌లో పత్రికా ప్రతినిధులతో ప్రసంగిస్తూ, గోవా విమోచనోద్యమం పేరుతో కొందరు నేడు బొంబాయి ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు విచారిస్తున్నానని తెలియజేశారు. పోలీసు కాల్పులకు దారితీసిన ఈ సంఘటనలకు తాను చాలా చింతిల్లుతున్నానని ఆయన తెలియజేశారు. ఇట్టి దుర్మార్గం ప్రభుత్వం సహించదని, రేపు కూడా యిదే కొనసాగితే అందుకు బాధ్యులైన వారిపై తీవ్ర చర్య గైకొనబడగలదని ఆయన అన్నారు.

బొంబాయి ప్రజా-సోషలిస్టు నాయకుడు శ్రీ పురుషోత్తం త్రికందాస్ ఈ సంఘటనలపై వ్యాఖ్యానిస్తూ యిలా అన్నారు:—

"హర్తాళ్ జరిగినప్పటికీ రౌడీలే వీర విహారం చేస్తూ, అందరినీ బెదిరిస్తూ అత్యాచారాలకు పాల్పడుతూ వుంటారు.

"మన అహింసామార్గ ధ్వంసం చేసికోవడం ద్వారాను, మన ప్రజలనే బెదరగొట్టడం ద్వారాను మనం గోవాసమరాన్ని సాగించలేము.

"గోవాసమస్య విషయంలో ఏదైనా సముచితం కావచ్చుకాని, హర్తాల్ మాత్రం కాదు. గోవా సత్యాగ్రహానికి బాధ్యులైనవారు తమపని యొక్క గ్రహించకపోవడం విచారకరం."

ప్రదర్శకులకు, తదితరులకు కూడా నేడు అల్పాహారాలు కాని, సిగరెట్లు, బీడీలు కాని, "పాన్" కాని దొరకలేదు. అంత పూర్తిగా హర్తాల్ జరిగింది.

రేపు నగరమంతట "మాంసం" దొరకదు. బొంబాయి కసాయివాళ్ళు నేడు ఎవరూ పనికి రాలేదు.

నెహ్రూ దర్యాప్తు

బొంబాయి, ఆగస్టు 18— హర్తాల్ సందర్భంలో నగరంలో జరుగుతున్న పరిణామాలను గురించి ప్రధాని పండిట్ నెహ్రూ బొంబాయి ముఖ్యమంత్రితో ఎప్పటికప్పుడు టెలిఫోన్‌లో మాట్లాడుతూనే వున్నారు.

పోర్చుగీసు కార్యాలయంపై భారతపతాకం

కలకత్తాలో ప్రదర్శనం

కలకత్తా, ఆగస్టు 18— గోవాలో నిన్న సత్యాగ్రహంపై జరిగిన కాల్పులకు నిరసనగా నేడు ఇక్కడ జరిగిన ప్రదర్శనంలో కలకత్తాలోని పోర్చుగీసు కాన్సల్ భవనంపై భారత జాతీయ పతాకం ప్రతిష్ఠాపించబడింది.

దాదాపు 30 వేలమంది విద్యార్థులు నేడు కాలేజీలకు వెళ్ళకుండా సమ్మె జేశారు.

రేపు నగరం మొత్తంలో హర్తాళ్ జరపడానికి కూడా కార్మిక సంస్థలు ఆదేశం పంపినవి.

వేలకొలది ప్రదర్శకులున్నట్లు గౌరవసూచకంగా నేటి సాయంత్రం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాన్ని స్పీకర్ వాయిదా వేశారు.

"ఇతరులను నిర్బంధించవద్దు"

కార్మికులకు నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ విజ్ఞప్తి

బొంబాయి, ఆగస్టు 18— ఇండియన్ నేషనల్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జి. డి. అంబేకర్, ఈ సంస్థ బొంబాయి శాఖ అధ్యక్షుడు శ్రీ పురుషోత్తమ్ ఠాకర్ నేడు కింది విధంగా ఒక సంయుక్త ప్రకటన చేశారు:—

"శాంతియుతంగా చేస్తున్న సత్యాగ్రహంపై పోర్చుగీసువారు కాల్పులు జరిపిన ఫలితంగా అనేకమంది చనిపోయారనే వార్తవిని మేము చకితులమైనాము. అంతర్జాతీయ న్యాయసూత్రాలకు ఇది విరుద్ధం. గోవా విముక్తికై ప్రాణత్యాగంచేసిన ఈ భారత పుత్రులనుచూసి గర్విస్తున్నాం. వీరికి జోహార్లు. వీరి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాము. గోవా విముక్తి సాధనకు గట్టి చర్యలు గైకొనాలని ప్రధానిని అర్థిస్తున్నాం. అయితే ఈ త్యాగ శీలమే అవసరంలేకుండానే గోవా విముక్తిని సాధించవచ్చునని, సాధించాలని మా విశ్వాసం. మన వైదేశిక నీతికి అనుగుణంగా ఈ విషయమై తగు చర్యలు గైకొనాలని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

"అందువల్ల గోవా సమస్యపై సమ్మె చెయ్యతలంచట్లు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వైఖరిలో ఎట్టి మార్పు లేదు. మన ప్రభుత్వాన్ని అన్ని విధాల బలపరచవలసి వున్న ఈ తరుణంలో ప్రభుత్వాన్ని స్తంభింపజెయ్యడం మంచిది కాదు. ఐచ్ఛికంగా సమ్మె చెయ్యగోరేవారు చెయ్యవచ్చు కాని యితరులను నిర్బంధించ వద్దు. జీవితావసర కార్యనిర్వహణకు అందరు తోడ్పడాలి."

పౌరస్వాతంత్ర్యంపై ఇండియా బిల్లు

దక్షిణాఫ్రికా ప్రతిపక్షం?

జోహాన్స్‌బర్గ్, ఆగస్టు 15— భారతీయ పౌరసత్వ శాసనం వల్లంగా ఏర్పడుతున్న కొత్త పరిస్థితుల నెదుర్కొనడం కోసం దక్షిణాఫ్రికా ప్రభుత్వం తన పౌరసత్వ శాసనాన్ని సవరించుకోవచ్చునని నేషనలిస్టు పత్రిక "డాగ్‌బ్లేడ్" వ్రాసింది.

ఇండియా తలపెట్టిన క్రొత్త పౌరసత్వ శాసనంతో ఇండియా వెలుపల విదేశాలలో ప్రస్తుతం నివసిస్తున్న భారతీయుల తండ్రులు గాని, తాతలుగాని, ముత్తాతలుగాని ఇండియాలో జన్మించివున్న పక్షంలో వారు ఇండియా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చుననే మాట సముద్రాంతర దేశాలలోని భారతీయులతో సంబంధాలను దృఢతరం కావించుకోవడానికే ఇండియా యోచిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నదని ఈ పత్రిక అన్నది.

దక్షిణాఫ్రికా భారతీయులు ఇండియా పౌరసత్వం కోరడం దక్షిణాఫ్రికా పౌరసత్వాన్ని వదులుకోవడంతో సమానం కాగలదేమో పరిశీలించవలసి వున్నదని, దక్షిణాఫ్రికా తన శాసనాన్ని సవివరంగా వ్రాసుకోవలసి వున్నదని కూడా పత్రిక అన్నది.

యూనియన్‌లోని భారతీయులు ఇండియా పౌరులుగా పరిగణించబడే పక్షంలో వారి విషయమై చర్య తీసుకోవడం సులభం కాగలదని కూడా ఈ పత్రిక అన్నది.

తేయాకుపంటల విచారణసంఘం

న్యూఢిల్లీ, ఆగస్టు 18— తమ నివేదికను ప్రభుత్వానికి అందజేయడానికి గల వ్యవధిని అక్టోబరునుంచి డిసెంబరువరకు పొడిగించవలసిందిగా తేయాకు పంటల విచారణ సంఘంవారు ఇండియా ప్రభుత్వాన్ని కోరినట్లు వాణిజ్యమంత్రి శ్రీ డి. పి. కర్మార్కర్ నేడు లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ విషయం పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు.

పొగాకు బారన్‌లు

పొగాకు పొయ్యిలు, బారన్‌లకు కావలసిన అన్ని సామానులు (రేకులలో సహా) సరసమైన ధరలకు దొరకును.

త్వరపడుడు

ది సదరన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,
విజయవాడ-1

ద్విశక్తిగల

మొబిల్‌గ్యాస్

మీ కారు టేంకులో నింపుట మరవకండి!



ఇది ఎగురుచున్న ఎఱ్ఱని గుఱ్ఱపు
చిహ్నముగల చోట దొరకులగేది

స్టాండర్డ్-వాక్యూమ్ ఆయిల్ కంపెనీ
(కంపెనీ సభ్యుల బాధ్యత పరిమితము)

Announcing
NEW PACKING

ప్రకటన
కొత్త ప్యాకింగ్

ప్రఖ్యాతి గాంచిన మా సిద్ధ మకరధ్వజము, మకరధ్వజముల మోతాదు పొట్లాలు వుంచుటకు గాను 1955 ఆగష్టు 15వ తేదీనుంచి ప్రవేశ పెట్టబడిన కొత్త ప్యాకింగులపై గుర్తును గమనించండి. ఇవి ముద్రింపబడిన తగరపు పెట్టెలు, పీటమూతపైన సెలో టేప్ కాగితం అంటించబడింది

Kaviraj N. N. SEN & CO. LTD. CALCUTTA-1

వసంతోదయంలో
ఉల్లాసం
మీకు నేడు,
ప్రతిరోజు కూడా!

కాష్మీర్ బొకే టాల్కమ్ పౌడర్ మహోల్లాసాన్ని కలిగిస్తుంది! అతి మనోహరమైన దీనిని వెంటనిండా చల్లుకుంటే ఉదయపు ఉల్లాసం కలుగుతుంది... మరులుగొలిపే సువాసన చల్లదనం గంటల తరబడి వుంటుంది. చెమటను పీల్చివేస్తుంది... చర్మం పొట్టురేగకుండా, పెట్లకుండా కాపాడుతుంది... మీ అందాన్ని ఇనుమడింపజేసి, ఆకర్షణశక్తి నధికతరం చేస్తుంది.

కాష్మీర్
బొకే
టాల్కమ్ పౌడర్
పురుషులు ప్రేమించే పరిమళం
కాల్గేట్—పామాలివ్ వారి వస్తువు
1806 నుండి శ్రేష్ఠతకు కాల్గేట్ ప్రశస్తిగాంచినది

తెల్ల వెంట్రుకలను పోగొట్టును

(గవర్నమెంటు రిజిస్టర్డు)

రంగుతోనుమాది మోసపోవద్దు. అవి రాత్రి తిరిగి మా సువాసనగల "మన్ మోహిని హేర్ ఆయిల్" అనే వనమూలికలతో ఆయుర్వేద పద్ధతిలో తయారైనది 60 సంవత్సరములవరకు వెంట్రుకలను నల్లగావుంచును కొద్దిగా నెరసివుంటే ఒక సీసా రు 3-8-0. 1 సీసాలు రు 9-0-0. సగము నెరసివుంటే ఒక సీసా రు. 5-0-0. 3 సీసాలు రు. 12/-. పూర్తిగ నెరసివుంటే ఒక సీసా రు 7/- ల. 3 సీసాలు రు 18/- లు. దీని వని చేయని యెడల రు. 500/-.

INDRA LABORATORIES.
(5) P. O. Rajdhanwar (H. Bagh)

అటవీ విక్రయ ప్రకటన

కోరాపుట్ జిల్లాలోని ఆనేక రేంజీల అటవీ ఉత్పత్తులు 5-9-55 ఉదయం 11 గంటలకు రాయఘడలోని ఆంచల్ ఆఫీసులోను, 8-9-55 ఉదయం 11 గంటలకు జైపూర్ కలెక్టరేట్ ఫారెస్టు సెక్షన్ వద్ద బహిరంగంగా వేలంలో విక్రయించ బడును.

పాడదలచినవారు అన్ని కగులకు బోల్డర్లు కావచ్చు. ఇతర వివరాలను యీ దిగువ సంతకం చేసినవారి ఆఫీసు నుంచి ఆఫీసు పని చేసే గంటలలో, ఆఫీసు పని చేసే ఏ రోజునైనా తెలుసుకోవచ్చు.

(సం) ఎస్. ఎన్. మిశ్ర,
కలెక్టర్, కోరాపుట్.

సదరన్ రైల్వే

నోటీసు

ఈ క్రింద పేర్కొనబడిన రైల్వే సేవ సిలలో ఆయా స్టేషనులకు సూచించబడ్డ విధంగా పాలీషా రైల్వేపు రుసుము లేక రాయల్టీ పద్ధతులలో పుస్తకాలు నడుపుటకు పుస్తక వ్యాపారములో అనుభవం కలిగి, వ్యాపారం చేస్తున్న వ్యక్తులనుంచి గాని, సంస్థలనుంచి గాని దరఖాస్తులు కోరబడుచున్నవి:

స్టేషన్ల పేరు	పాలీషా రైల్వేపు కనీస రుసుము
1. ఆర్కోణం	రు. 150/-
2. జోలార్ పేట	రు. 100/-
3. చిట్టగుంట	రు. 100/-
4. కాజీపేట్	రు. 75/-
5. చిదంబరం	రు. 150/-
6. కాకినాడ పోర్టు	రు. 75/-
7. కాకినాడ టౌన్	రు. 150/-
8. కడలూర్ ఎన్. టి.	రు. 150/-
9. కడప	రు. 100/-
10. ఎర్నాకులం జంక్షన్	రు. 150/-
11. ఎర్నాకులం హార్	రు. 150/-
12. గదగ్	రు. 150/-
13. హరిహర్	రు. 75/-
14. హాస్పేట్	రు. 10./-
15. కరూర్	రు. 100/-
16. కారైక్కుడి	రు. 150/-
17. కొప్పళ్	రు. 100/-
18. లోండా	రు. 50/-
19 మదూర్	రు. 50/-
20. మిరాజ్	రు. 100/-
21. నర్సరావుపేట	రు. 150/-
22. పొల్లాచ్	రు. 100/-
23. పవర్ పేట	రు. 150/-
24. సాంగ్లి	రు. 100/-
25. తాడేపల్లిగూడెం	రు. 150/-
26. తెలిచ్చేరి	రు. 150/-
27. తిరుప్పత్తూర్	రు. 100/-
28. తిరుప్పూర్	రు. 125/-
29 తిరుత్తురైపూండి	రు. 125/-
30. తిరుచిరాపల్లి ఫోర్టు	రు. 150/-
31. అనంతపురం	బుక్ స్టాల్
32. చీరాల	మొత్తం
33. కోయంబత్తూర్ నార్త్	వ్యాపారంలో
34. గుత్తి	3½ % కలిపి

(ప్రమాణానికి లోబడ్డ రాయల్టీ)

2 సదరన్ రైల్వే క్యాషియర్ కు దరఖాస్తుఫారం ఒకిటికి క్రింద రు. 2/- లు చెల్లించి పొందిన రసీదును ఈ దిగువ సంతకం చేసినవారి ఆఫీసులో చూపి నిర్ణీతమైన ఫారములను పొంది వాటిపైనే దరఖాస్తు చెయ్యవలెను. దరఖాస్తు ఫారం ట్రాన్స్ఫర్ చెయ్యడానికి వీలుగాదు. దాని విలువ వాపసు చెయ్యబడదు. ఒక్కొక్క టికి ఒక్కొక్క సేవస్ లకు దరఖాస్తు చేస్తే ప్రత్యేకంగా విడివిడిగానే దరఖాస్తు ఫారములను ఉపయోగించవలెను.

3. ప్రతి దరఖాస్తుతోను ధరావతుగా రు 50/-లకు పొందిన రసీదు జతపరచవలెను. ఈ మొత్తం ఈ ప్రకటనను పేర్కొంటూ చీఫ్ క్యాషియర్, మద్రాసుకు స్వయంగా గాని, మనియార్డర్ ద్వారాగాని చెల్లించవచ్చును.

అంగీకరించబడని దరఖాస్తుదారుల ధరావతు మొత్తం వాపస్ చెయ్యబడును. అంగీకరించబడిన దరఖాస్తుల విషయంలో వారు చెల్లించవలసిన రైల్వేపు రుసుము క్రింద యిది జమకట్టబడును.

4. ఎన్నుకోబడిన దరఖాస్తు దారులు తిరుకు ఇంటిమేషన్ చేరిన 2 మాసాల లోపుగా బుక్ స్టాల్/బుక్ స్టాల్ ఏర్పాటు చెయ్యవలెను.

5. దరఖాస్తులు సీలు వేసిన కవర్లలో పంపుతూ, వాటిని చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్, సదరన్ రైల్వే, మద్రాసు 3. చిరునామాకు "బుక్ స్టాల్ కాంట్రాక్టు" అని కవరుపై వ్రాసి పంపవలెను.

6. దరఖాస్తులు స్వీకరించుటకు కడపటి తేదీ 15-9-1955 మధ్యాహ్నం 12 గంటలు.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్

మొత్తం రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవం

ఆంధ్ర కో-ఆపరేటివ్ ఆఫీసర్ల క్లబ్ (చెన్నపురి) లో స్వాతంత్ర్య దినోత్సవం జరిగినప్పటి ఫోటో

దావల్లి, ఆగస్టు 15 — దావల్లి పట్టణంలో 8 వ వార్షిక స్వతంత్రోత్సవం నేడు అత్యుత్సాహంగా జరుపబడింది. ఉదయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలమీద త్రివర్ణ జాతీయ పతాకలు ఎగుర వేయబడినవి. మునిసిపల్ పార్కు ఆవరణం సన్మానపడునట్లు అలంకరింపబడింది మునిసిపల్ చెయిర్మన్ శ్రీ వెలగపూడి సుబ్బారావు పంతులుగారు పతాకం ఎగురవేశారు. కమీషనర్ శ్రీ కొసరాజు సత్యనారాయణగారు పిల్లలకు మిఠాయి పంచిపెట్టారు జవహర్ మైదానంలో శ్రీ మంతెన వెంకటరాజు (యం. ఎల్. ఏ) గారు త్రివర్ణ పతాకము నెగురవేశారు.

ఉదయం, దావల్లి మునిసిపల్ హైస్కూలులో విశాలమైన మైదానంలో బ్రహ్మాండమైన ఉత్సవం జరిగింది తోరణములు విస్తృతంగా కట్టబడినవి. బహిరంగ సభ జరుపబడినది. సభకు పురపాలక సంఘ అధ్యక్షులు శ్రీ వెలగపూడి సుబ్బారావు పంతులుగారు అధ్యక్షత వహించారు. ఈ ఉత్సవంలో దావల్లి మునిసిపల్ హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు, గార్లి వేషన్ ఆర్మీ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఏ. బి యం. ట్రెయినింగ్ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థుల పటాలు ప్రముఖులు పాల్గొన్నారు కార్యక్రమం శ్రీ వి. హెచ్. రాఘవయ్య గారి ప్రార్థనతో ప్రారంభింపబడి ది

జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఆర్. మోహన రామిరెడ్డిగారు త్రివర్ణ పతాకం నెగురవేశారు చిరంజీవులు టి. కోటేశ్వరరావు, యస్. యల్. నరసింహారావులు, వందేమాతరం, పతాకపు పాటలను పాడారు. మునిసిపల్ హైస్కూలు హెడ్ మాస్టర్ శ్రీ యస్. రాధాకృష్ణన్ గారు అతిథులకు స్వాగతం చెప్పారు.

అధ్యక్షులు జాతీయ స్వాతంత్ర్య దినోత్సవం గురించి. భారత ప్రజలు 1857 సిపాయీల తిరుగుబాటునుండి 1945 వరకు చేసిన జాతీయోద్యమ సమరాలను గురించి వివరించారు. శ్రీ ఆర్. యం. రెడ్డిగారు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవంలో భాగిపోతులగు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనుట ముదావహమన్నారు. తరువాత అన్ని చేరిన వందలాది విద్యార్థులు "డ్రిల్" చేసి ప్రేక్షకుల నానందింపజేశారు. విద్యార్థులు జెండా స్తంభం ఎదుట కవాతు చేస్తూ సైనిక వందనం జేశారు. శ్రీ ఆర్. యం. రెడ్డిగారు వందనమును స్వీకరించారు. స్కూలు హెడ్ మాస్టరు శ్రీ యస్. రాధాకృష్ణన్ గారు వందన సమర్పణ జేశారు. గార్లి వేషన్ ఆర్మీ వ్యాండు వారు జనగణమన గీతమును పాడారు.

శ్రీ సరస్వతి మెమోరియల్ గరల్సు హైస్కూలులో, వ్యవసాయ కళాశాలలో, వెటరినరీ కళాశాలలో, స్వాతంత్ర దినోత్సవం ఉత్సాహంగ జరుపబడింది.

మధ్యాహ్నం నాలుగు గంటలనుండి ఏ బి యం. ట్రెయినింగు స్కూలులో దావల్లి పట్టణంలో గల సుమారు 38 ఎలిమెంటరీ స్కూళ్ళలోని విద్యార్థులు "స్పేషెనిటీ"లో పాల్గొన్నారు ట్రెయినింగ్ స్కూలు ఆవరణంలో ప్రత్యేకంగా అలంకరింపబడిన పెద్ద మైదానంలో క్రీడోత్సవాలు ఏర్పాటు చేయబడినవి.

సభకు ఆర్. మోహన రామిరెడ్డిగారు (డి ఇ ఓ.) అధ్యక్షత వహించారు శ్రీ మంతెన వెంకటరాజు (ఎం. ఎల్ ఏ)గారు జాతీయ పతాకం నెగురవేశారు క్రీడోత్సవకమిటీ కార్యదర్శి శ్రీ కవమం రాజయ్యగారు నివేదిక చదివారు అక్కడచేరిన వందలాది స్కూలుపిల్లలు వివిధ క్రీడాలలో పాల్గొన్నారు. శ్రీ వేదాంతం వాసుదేవరావుగారు ఈ ఉత్సవంలో మాట్లాడుతూ బాలి పౌరుల శిక్షణగూర్చి ముచ్చటించారు అధ్యక్షులు మాట్లాడుతూ, పిల్లల తండ్రులకు ఆస్తి గనుక వారికి నక్రమంగా శిక్షణ నివ్వవలెనని ప్రబోధించారు.

పిమ్మట పిల్లలకు దావల్లి మునిసిపల్ కమీషనర్ శ్రీ కె. సత్యనారాయణగారు మిఠాయిలు పంచిపెట్టారు. జనగణమన పాటతో కార్యక్రమం ముగిసింది.

దావల్లి గాంధీజీ టౌనుహాలులో ఈ రాత్రి స్వాతంత్ర్యోత్సవ సందర్భమున నర్తకులు సంతోషసూచనగా విందు సేవ్యాలు చేశారు. పురప్రముఖులు పలువురు పాల్గొన్నారు.

దావల్లి గడియారం టవర్ వద్ద కార్మిక సోదరులు శ్రీ పుల్లయ్య త్రివర్ణపతాకను ఎగురవేశారు.

వ్యవసాయ కళాశాలలో ఉత్సవం త్రివర్ణపతాకను ఎగురవేయడంతో ప్రారంభింపబడెను. శ్రీ యం. బి. వి. నరసింగరావుగారు డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి సందేశమును చదివారు. విద్యార్థులు పతాక వందనం చేశారు సాయంకాలం జరిగిన సభకు శ్రీ ఏ. వి కె. శాస్త్రిగారు అధ్యక్షత వహించారు. బహుమతులు పంచిపెట్టారు విద్యార్థులు "పెద్దమనుష్యులు" అను నాటకను ప్రదర్శించారు.

మునిసిపల్ పార్కులో ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ వారు "బారు మారు", "పెండ్లి చూపులు" అన్న నాటికలు ప్రదర్శించారు.

మదనపల్లెలో

పేరువడూమున ప్రజాభేరితో జరిగింది. పట్టణమంతయు త్రివర్ణపతాకములతోను తోరణములతో, పెరాజిల్లుతున్నది. ఉదయం పంచాయతీబోర్డు ఆఫీసులో పంచాయతీ బోర్డు అధ్యక్షులు డాక్టర్ ఎ బి రామచంద్రరావుగారు పతాకారోహణం చేశారు. శ్రీయుతులు యం. వి. పాపన్నగుప్త, నూతన రాధాకృష్ణయ్యగారు ఉపన్యసించారు పలువురు అధికారులు, అనధికారులు, కాంగ్రెసి కార్యకర్తలు పాల్గొన్నారు

పట్టణంలోని పెక్కు సంస్థలు పటని విసెంటు కళాశాలం, పాఠశాలం, నావిబోరు ఉన్నత పాఠశాలం, హోస్ ఉన్నత పాఠశాలం, సరస్వతి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ వారు పతాకారోహణపుత్సవము జరిపారు. కొందరు రాజుగా దేశభక్తిపై హితవు పలువురు విద్యార్థులు ఉపన్యసించారు.

బోర్డు ఉన్నతపాఠశాలలో శ్రీ ఆర్. టి.

రంగారెడ్డి హెడ్మాస్టరుగారు, విద్యార్థు లుపన్యసించారు.

సరస్వతి టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో శ్రీ యం. వి. పాపన్న గుప్తగారు పతాకారోహణ చేశారు.

పిమ్మట సాయంకాలం పాఠశాలలోని దారులగుండా ఊరేగింపులో పాల్గొని బహిరంగ సభ జరిపారు.

కర్నూలులో

కర్నూలు, ఆగస్టు 15 — కర్నూలులోని సంస్కృత విద్యాదాన సమాజంవారు నడుపుచున్న సంస్కృత పాఠశాలలో నేటి ఉదయం స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది మునిసిపల్ చెయిర్మన్ శ్రీ ఎస్. నరసింహా రెడ్డిగారు జాతీయ పతాకం ఎగుర వేశారు. సమాజాధ్యక్షులు శ్రీ ఎం. ఆర్. దీక్షితులుగారు మాట్లాడుతూ మాతృదేశం నష్ట శక్తి విశ్వాసాలను పొందింపుకోవలసిందిగా విన్న ఇండియా ప్రెసిడెంట్ యిచ్చిన సందేశం విద్యార్థులందరు శిరసావహించాలని కోరారు. సమాజపు ట్రస్టీ శ్రీ డి. వి. శర్మగారు కూడా మాట్లాడారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్. సత్యనారాయణగారు వందన సమర్పణ చేశారు.

నగరిలో

భారత స్వాతంత్ర్య అష్టమ వార్షికోత్సవం సందర్భంలో యిక్కట పంచాయతీబోర్డు కార్యాలయంమీద, బోర్డు ఉన్నత పాఠశాలం ఆవరణయందు, జాతీయ విస్తరణ ప్రణాళిక కార్యాలయంమీద, శ్రీ జనార్దనదయాళు కార్యాలయంమీద ఇతర అధికార అనధికార కార్యాలయాలమీదను జాతీయ పతాకం ఎగురవేయబడినవి పెద్దఊరేగింపు జరిగింది. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టబడింది.

మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక శ్రీ జనార్దనయులకు కార్యాలయంలో జరిగిన సభలో శ్రీ కె. సత్యనారాయణగారు ఉపన్యసిస్తూ స్వతంత్ర దేశంలో స్త్రీల గురుతర కార్యతలను గురించి చెప్పారు.

ఈ సందర్భంలో ఏర్పాటు చేయబడిన పరుగు పోటీలో పాల్గొన్న అభ్యర్థులకు బహుమతులు పంచిపెట్టారు.

శ్రీమతి వి. జానకమ్మగారి అభివందన ంతో సభ ముగిసింది.

ప్రొద్దుటూరులో

ఇక్కడి వివిధసంస్థల యాజమాన్యాన స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంలో జాతీయ పతాకాలు ఎగురవేయబడినవి.

మునిసిపల్ కమిషనర్ శ్రీ వెంకటకృష్ణారెడ్డిగారు పురపాలకోన్నత పాఠశాలయందు జాతీయ పతాకోత్సవం జరిపినపిమ్మట స్వాతంత్ర్యదినోత్సవ ప్రాముఖ్యంగురించి చెప్పారు. ప్రజలు నమైక్యభావముతో పరిశ్రమతో సహకరించవలసిందిగా ఆయన పురోద్బోధించారు. భావి దేశ నాయకులైన నేటి విద్యార్థులు క్రమశిక్షణతో మెలగి తమవిధులను సక్రమంగా నిర్వహించవలసిందిగా ప్రబోధించారు.

ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలయందు శ్రీ డి. కృష్ణరావుగారి అధ్యక్షతన బహిరంగసభ జరిగింది స్వాతంత్ర్య భారతావనిలో స్త్రీల కర్తవ్యమును గురించి అధ్యక్షులు చెప్పారు. ప్రధానోపాధ్యాయురాలు శ్రీ వా. విశాలాక్షమ్మగారి అభివందనముతో కార్యక్రమం ముగిసింది.

శ్రీ నారాయణ సుబ్రామయ్య గారిచే బాలికలకు మిఠాయి పంచిపెట్టబడింది. ఈ సందర్భంలో బాలికలు నాట్యము, పాటకచ్చేరీ ఏర్పాటు గావించి ప్రేక్షకుల నానందపరచారు

కమ్యూనిటీ ప్రాజెక్టు ఆధ్వర్యాన నిర్వహింపబడుతున్న "భవానీ స్త్రీల సంగీత కేంద్రము" నందు శ్రీ యస్. యస్. గోవిందరాజులు గారి అధ్వర్యమున సమావేశం జరిగింది. పతాకోత్సవా నంతరం శ్రీ గోవిందరాజులుగారు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యం గురించి ప్రసంగించారు.

సాలిక ఎలెక్ట్రికల్ ఆఫీసులో శ్రీ బి హరి హర నాథ్ శాస్త్రిగారిచేతను, తాలూకా ఆఫీసులో తహసిల్దారు శ్రీ యస్ వి. ఆర్. ఆంజనేయులు గారి చేతను పతాకోత్సవాలు జరుపబడినవి. పిల్లలకు మిఠాయి పంచిపెట్టబడింది

రాజంపేటలో

ప్రభుత్వ కార్యాలయాలన్నిటిమీద జాతీయ పతాకం ప్రతిష్ఠింప బడినవి. స్థానిక నాటి కాలం బాలబాలికల వుదయం త్రివర్ణ పతాకాలను ధరించి తాలూకా యువజన కాంగ్రెస్ సంఘ కార్యాలయం వద్ద చేరారు. యువజన కాంగ్రెస్ కార్యక్రమం ప్రకారం ఉదయం 8 గంటలకు జనగణమన గీతంతో జాతీయ పతాక ప్రతిష్ఠాపన శ్రీ వి. ఆర్. నిత్యానందగారు చేశారు. పిల్లలు పతాకమునకు వందన మాచరించారు

పిమ్మట దేశనాయకుల ఫోటోలతోను, జాతీయ పతాకములతో జేజే నాదాలతోను "తెలుగు గంగా" "గోదావరి పముక్తి" గారిచే రచింపబడిన "తం వెయు" నాటకం

గావించారు" అను వివాదములతో, గొప్ప వుత్సవం వైభవంగా జరిగినది. అనంతరం సంఘ ఆఫీసు నందు సభ జరిగింది

బాల బాలికల పాటల పోటీలు జరిగినవి. పిమ్మట మిఠాయి పంచబడి ది.

పుత్తూరులో

ఉదయం 7-30 గంటలకు పాఠశాలావరణములో విద్యార్థులు, ఉపాధ్యాయులు సమావేశమైనారు బాలికలు ప్రార్థన గీతాలు పాడారు బ్యాండు వాయిద్యాలతో బాలుర విద్యార్థి యువకదళసందనం స్వీకరించి ప్రధానోపాధ్యాయులు శ్రీ వై. రామయోగిగారు జాతీయ పతాక నెగురవేశారు.

శ్రీ యం. రత్నంరెడ్డిగారు, శ్రీ మహబూబ్ ఖాన్ గారు. శ్రీ టి శివరామయ్యగారు ప్రధానోపాధ్యాయులు గాంధీ ఏటేమను గూర్చి, శ్రీ నెహ్రూ, శ్రీ రాజేంద్రప్రసాద్ లను గూర్చి స్వాతంత్ర్య దినోత్సవ ప్రాశస్త్యాన్ని గురించి ప్రసంగించారు. మిఠాయి పెట్టబడింది, విద్యార్థులు, బాలభటులు, యువకులు దేశీయనాయకుల పటాలతో బ్యాండు వాద్యములతో పుర వీధులలో పెద్ద ఊరేగింపు జరిపారు.

తాలూకా ఆఫీసులో మరొక సభ జరిగింది తహసీల్దారు మొదలగువారితో గుంటూరి ప్రముఖులు మిషన్ ఎలిమెంటరీ స్కూలు బాలబాలికలు, ఉపాధ్యాయులు సమావేశమైనారు. హెడ్మాస్టర్ సమావేశానికి అధ్యక్షత వహించారు పలువురు మాట్లాడిన తరువాత మిఠాయి పంచిపెట్టారు.

ద్రోణాచలంలో

శ్రీ కన్యకాపరమేశ్వరి ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రజలు సమావేశమై జాతీయపతాకం ఆవిష్కరించారు స్కూలు ఫ్యూపిల్ లీడర్ పూర్వ విద్యార్థి అయిన శ్రీ బుర్ర కేశన్నగారు పతాక ఎగుర వేశారు. పాఠశాల ఉపాధ్యాయులైన శ్రీ బి గురుమూర్తిగారు ప్రసంగించారు జనగణమనతో సభ ముగిసింది శ్రీ బి. కేశన్నగారు తన సోదర విద్యార్థులకు మిఠాయి పంచిపెట్టారు.

కాళహస్తిలో

కాళహస్తిలో స్వాతంత్ర్య దినోత్సవం ఉత్సాహంగా జరిగింది ప్రభుత్వ భవనాలపైన, ప్రజాభవనాలపైన జాతీయ పతాకలు ఎగుర వేయబడినవి. డిప్యూటీ తహసిల్దార్ ఆఫీసులో జరిగిన ఉత్సవంలో స్థానిక అధికారులు, అనధికారులు పాల్గొన్నారు శ్రీ యస్. సుదర్శనరావు డిప్యూటీ కలెక్టర్ మేనేజర్ జాతీయపతాకమును ఎగుర వేశారు. స్వాతంత్ర్యదిన ప్రాముఖ్యతను గురించి ముచ్చటించారు.

బోర్డు ఉన్నత పాఠశాలలో ఏ. వి. వి రేడెట్స్ జాతీయ పతాకోత్సవ సందర్భంలో పేరేడ్ శ్రీ టి. డి. యస్. నాయకత్వం క్రింద చాలా బాగా జరిపారు శ్రీ ఎం. ఎస్. రావుగారు వందనసమర్పణం తీసుకొని విద్యార్థులనుద్దేశించి నేటిస్వాతంత్ర్యోత్సవంఎందుకు జరుపుకొనుచున్నామో వివరంగా చెప్పారు.

పాఠశాలలో ఆటపాటలపోటీలు వందెములు జరుపబడినవి. బహుమతులు పంచిపెట్టబడినవి.

గత మహాశివరాత్రి సందర్భంలో ఆగిలియరీ కేడెట్ కోర్. (బోర్డు ఉన్నత పాఠశాలం) వారు అమోఘసేవ చేశారని, వారి సేవను కొనియాడుతూ చిత్తూరుజిల్లా పోలీసు సూపరింటెండు వారు యోగ్యతా పత్రములు బహూకరించారు అవి పంచి పెట్టబడినవి.

రేడియ మిడిల్ స్కూలులోగూడ ఉత్సవం జరుపబడింది సర్వే ఆఫీసు (నాల్లవారి) ఆఫీసర్ యిన్చార్జి ఓ. పద్మనాభ సంబియార్ గారు జాతీయ పతాకోత్సవం జరిపారు.

గ్రామ పంచాయతీ భవనంలో జాతీయ పతాకోత్సవం జరుపబడెను. పట్నులు అందరు పాల్గొన్నారు.

భీమవరంలో

భీమవరం తాలూకా కాంగ్రెసు కార్యాలయం ఎదుట తాలూకా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ మల్లాదిరెడ్డి శేషగిరిరావు గారు పతాకోత్సవం చేశారు శ్రీ దెయిసపాటి బృందం "జెండా పూల మాల హారము" పాట పాడుచు తిరగా అధ్యక్షులు పతాకాన్ని ఎగురవేశారు. పతాకోత్సవానికి స్థానిక శాసన సభ్యులు శ్రీయుతులు గాదిరాజు జగన్నాధరాజు, నాయు వెంకటరామయ్య, పయ్యావుల సుబ్బారాయుడు, పెనుమత్స వెంకటపతిరాజు గార్లు విచ్చేశారు. సుమారు 300 కాంగ్రెసు కార్యకర్తలు పతాక వందనం స్వీకరించారు. అనంతరం మిఠాయి పంచిపెట్టారు.

ఆసుపత్రిలో రాజకుమార్ పిన్నెల్లి సుబ్బారావు తాలూకా కాంగ్రెసు [illegible] పతాక వందనం చేశారు [illegible] మాల వనితోరణములతో చక్కగా అలంకరించారు.

ఈ సందర్భంలో భీమవరం డిప్యూటీ కలెక్టర్ వనిగిరి శ్రీ మూర్తల నారాయణరావు

ప్రదర్శింపబడింది భీమవరం కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ ఇ. లక్ష్మీనారాయణగారు అధ్యక్షత వహించారు. శ్రీ ఉగ్రశ్రీగారు లలిత కళల అవశ్యకతను గురించి ఉపన్యసించారు.

చెన్నపురిలో

మద్రాసు, ఆగస్టు 15 — దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయంలోను, నగరంలోని అన్ని రైల్వే స్టేషన్లలోను నేడు స్వాతంత్ర్య దినోత్సవం గౌరవప్రమాణంలో ఉత్సాహంగా, నిరాడంబరంగా జరుపబడింది.

పౌరవిమానయాన శాఖవారు నేటి ఉదయం మీనంబాకం విమానాశ్రయంలో స్వాతంత్ర్య దినోత్సవం జరిపారు.

మైలాపూర్లోని శ్రీ వదన్, విదిశెన్ హాలు పద్యుల స్వాతంత్ర్యోత్సవం చేశారు మద్రాసు హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి శ్రీ పరమేశ్వరన్ గారు పతాకోత్సవం జరిపారు. క్వీన్ మేరీ కాలేజీలో జరిగిన ఉత్సవంలో కూడా మంత్రి శ్రీ పరమేశ్వరన్ గారు పాల్గొన్నారు.

ఉత్తర మద్రాస్ మహిళా సంఘం, మద్రాసు మహిళా కాంగ్రెస్, కన్యా గురుకులం వయోజన యాజమాన్యాన సెంట్రల్ స్టేషన్లో స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది శ్రీమతి ఏ. రామసుబ్రహ్మణ్యంగారు అధ్యక్షత వహించారు మంత్రి శ్రీ బి. పరమేశ్వరన్ గారు పతాకోత్సవం చేశారు. తమిళ వాణిజ్య మండలి తరపున స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది.

మద్రాసు బట్టల వర్తకుల సంఘం యాజమాన్యాన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు శ్రీ జె రంగయ్యచెట్టిగారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. శ్రీయుతులు జవహర్లాల్ గుప్త, ఎస్. ఎం. ఎ. చెట్టి, ఎం సుందరరాజన్ గార్లు మాట్లాడుతూ స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఇండియా సాధించిన అభివృద్ధి గురించి వివరించారు శ్రీ నరసదాసి జె దొరియాగారు వందన సమర్పణ చేశారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్రాసు మేయర్ శ్రీ ఎం. ఏ. చిదంబరంగారు నేటి ఉదయం రిప్పన్ భవనంపై జాతీయ పతాకోత్సవం చేశారు కార్పొరేషన్ భవనం చక్కగా అలంకరింపబడింది. కౌన్సిలర్ల సమావేశంలో మేయర్ ప్రసంగించారు

రసూల్ బజారులో ఆంధ్ర వాణిజ్య మండలి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. కార్యదర్శి శ్రీ కె శేషావార్ గారు జాతీయ పతాకం ఎగురవేశారు

త్యాగరాయనగర్ రోడ్డులోని మద్రాసు సోషల్, కల్చరల్ క్లబ్ యాజమాన్యాన స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 వ తేదీ సాయంత్రం 5-30 గంటలకు శ్రీమతి కె. రాణి సోదరీమణుల పాట కచేరీ జరిగింది.

విజయవాడలో

స్వాతంత్ర్య దినోత్సవం, హనుమాన్ పేట, విజయవాడలోని జాతీయ విద్యాలయం ఆధిపతి శ్రీ కాకుమాను లక్ష్మణరావుగారు మిక్కిలి పుత్సాహంతో, వైభవంగా జరిపారు హనుమాన్ పేటలోని పిన్నలు, పెద్దలు అందరు సంతోషంతో పాల్గొన్నారు. మాజీ పురపాలక సంఘాధ్యక్షులు, డాక్టర్ టి వి. యస్. చలపతిరావుగారు జాతీయ పతాకం ఎగురవేసి, ఆస్యకోపన్యాసం ఇచ్చారు. ఈ విద్యాలయం చేస్తున్న ప్రజాసేవను, విద్యాలయాన్ని నిర్వహిస్తున్న శ్రీ కాకుమాను లక్ష్మణరావుగారిని ప్రశంసించారు

రాంబిల్లి హత్యకేసు

విచారణ ప్రారంభం

యలమంచిలి, ఆగస్టు 13 — యలమంచిలి తాలూకా రాంబిల్లి గ్రామ కాపురస్థుడు శ్రీ గొలుసుకుర్తి రామకృష్ణరాజు అనే అతను జూన్ 22 వ తేదీ అర్ధరాత్రి స్వగృహంలో నిద్రపోతున్న సమయంలో హత్య చెయ్యబడ్డ సందర్భంలో పిన్నమరాజు వెంకట నరసింహరాజు, గణపతిరాజు సత్యనారాయణరాజు పిన్నమరాజు సత్యనారాయణరాజు అనేవారిని యలమంచిలి పోలీసువారు అరెస్టు చేసి జూలై 11 వ తేదీన వారిపై యలమంచిలి సబ్ మెజిస్ట్రేటు కోర్టులో కేసు దాఖలుచేశారు

ఈ నెల 11, 12 తేదీలలో విచారణ జరిగింది ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంటు పబ్లిక్ ప్రాసిక్యూటరు శ్రీమతి గావించవలసిన దాఖలు [illegible] తరఫున శ్రీ సర్వమ్మ, రాంబిల్లిపురాణ మండపాటి సాక్ష్యము అనే ఇద్దరు స్త్రీలు సాక్ష్యమిచ్చారు. తదుపరి కేసు ఈ నెల 22 తేదీకి వాయిదా వేయబడింది

ప్రాసిక్యూషన్ తరఫున ఎడ్వకేట్ సారూజూలి శ్రీ వానిటి పి నాయుడు, ముద్దాయిల తరఫున శ్రీ టి ద్వారకానాథ్ శ్రీ కె విశ్వనాథంగారు వాదిస్తున్నారు. ఈ సమయంలో కోర్టు హాలు ప్రేక్షకులతో క్రిక్కిరిసిపోయింది.

గుడివాడ లైన్ పై విద్యార్థుల అల్లరి

రైళ్ళ రాకపోకలకు ఆటంకం కల్పింపగా 12 మంది అరెస్టు

విజయవాడ, ఆగస్టు 16 — విద్యార్థుల అత్యుత్సాహం ప్రవర్తించిన ఫలితంగా విజయవాడ, మచిలీపట్నం లైన్ పై 12 గంటలపాటు రైళ్ళ రాకపోకలకు ఆటంకం ఏర్పడిందని, తెలియవచ్చింది ఆ సందర్భంగా రైళ్ళ రాకపోకలకు ఆటంకం కల్పించినందుకు పోలీసులు 12 మందిని అరెస్టుచేశారు.

విజయవాడలో స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా నగరదాగా జాలంగరిపే ఉద్దేశంతో 500 మందికిపైగా విద్యార్థులు గుడివాడనుంచి టిక్కెట్లు లేకుండా ప్రయాణం చేసినట్లు ప్రకటించబడింది. గుడివాడ స్టేషన్ లోనే ఆ విద్యార్థులు విచ్చలవిడిగా ప్రవర్తించారు టిక్కెట్లు లేకుండా ప్రయాణంచేయరాదని తమను కోరిన ఆఫీసర్లపై వారు రాళ్లు రువ్వారట. గుడివాడలో ఆర్. డి ఓ. కు ఎ హానిరిదారుకు, కొంతమంది రావ్ స్టేబుల్స్ కు, గాయాలు తగిలినట్లు ప్రకటించబడింది. వారు టిక్కెట్లు లేకుండానే గుడివాడ నుంచి విజయవాడ వరకు ప్రయాణం చేశారట.

విజయవాడనుంచి గుడివాడవరకు తిరుగు ప్రయాణం కూడా టిక్కెట్లు లేకుండానే చెయ్యడానికి విద్యార్థులు ప్రయత్నిస్తుండగా రైల్వేపోలీసులు నివారించారు.

నేటి ఉదయం విద్యార్థులు, తదితరులు సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ కు వచ్చారు టిక్కెట్లు లేకుండా తిరిగి గుడివాడవరకు ప్రయాణం చేసే ఉద్దేశంతో నేటి ఉదయం ఇక్కడనుంచి వెళ్ళే కర్నూలు ఎక్స్ప్రెస్ ను నిలిపివేసి, ఎక్కి వెళ్ళడానికి వారు రైలు పట్టాలపై కూర్చున్నారట.

అటి పరిస్థితులలో రైల్వే అధికారులు పోలీసుల సహాయాన్ని కోరారు. అప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ మిస్టర్ ఎస్. ఎం. క్వాదిర్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ డి. వెంకటేశ్వర్లు, రైల్వే డి. వై. ఎస్. పి. శ్రీ రమణ, సబ్-కలెక్టర్ శ్రీ గంగోపాధ్యాయ ప్రభృతులు, ఇతర అధికారులు కొద్ది సాయుధ పోలీసులతో అక్కడికి వచ్చారు రైలుపట్టాలమీదనుంచి తొలగవలసిందిగా విద్యార్థులను నచ్చచెప్పడానికి కలెక్టర్ మిస్టర్ క్వాదిర్ ప్రయత్నించారు. కాని ఆయన ప్రయత్నాలు నిష్ప్రయోజనమైనాయి.

కాంగ్రెసు నాయకులు శ్రీ మరుపిళ్ళచిట్టి (ఎం. ఎల్. ఏ), శ్రీ పి. గణపతిరావు, శ్రీ ఎస్ కోటేశ్వరరావుగార్లు కూడా రైలు పట్టాలనుంచి తొలగవలసిందిగా విద్యార్థులను కోరారు. అప్పుడు కూడా విద్యార్థులు రైలు పట్టాలనుంచి తొలగలేదు.

ఆ ప్రదర్శనకారులందర్ని టిక్కెట్లు కొని ప్రయాణం చేయడానికి డబ్బు లేదట. అప్పుడు ఆ విద్యార్థులు గుడివాడవరకు వెళ్ళడానికి ఒక మార్గం సూచించబడింది కంకిపాడునుంచి గుడివాడ వెళ్ళడానికి అంగీకరిస్తే విజయవాడకు 12 మైళ్ళ దూరంలోవున్న కంకిపాడువరకు తీసుకొని వెళ్ళడానికి లారీలు ఏర్పాటు చేయగలమని కలెక్టర్ తెలియజేశారు. కంకిపాడు రైల్వేలైన్ లో లేదు లోవన నడుపాయాలు కూడా కల్పించబడగలవని ఆయన హామీ యిచ్చారు. మొ మొదట ఈ సూచన తిరస్కరించబడింది కాని, అప్పటికే మధ్యాహ్నం కావస్తున్నందున ఆకలి వహించు వారు కలెక్టర్ వరకుల ప్రకారం నడుచుకోడానికి ఒప్పుకున్నారు.

ఉదయం సుమారు 11 గంటలకు దాదాపు 120 మంది వ్యక్తులు కంకిపాడు వెళ్ళడానికి సమ్మతించారు. అప్పుడు వారిని కంకిపాడు వరకు తీసుకొని వెళ్ళి అక్కడ వదలి రావడానికి వెంటనే ఏర్పాట్లు జరుపబడ్డాయి.

ఆ తర్వాత కొంతమంది ప్రదర్శనకారులు గుడివాడ వైపు రైలుమార్గం వెంట నడిచి వెళ్ళడం ప్రారంభించారు. వారు రైలుమార్గం వెంట వెడుతూ చేసే చర్యలను జాగత్తగా పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్, ఇంకా కొంతమంది అధికారులు కొద్ది సాయుధ పోలీసు బలంతో ఒక స్పెషల్ ట్రెయిన్లో వెళ్ళారు ఆ ప్రదర్శకులు రైలుమార్గంవెంట వెడుతూ రైలు పట్టాలపై రాళ్ళు వగైరా వస్తువులను అడ్డంగా పెట్టడం ప్రారంభించారు. అయితే, అధికారులు వారిని వెంబడించి వాటిని తొలగించారు ఈ సందర్భంలో 12 మంది అరెస్టు చేయబడ్డారు విజయవాడకు వడమూరుకు మధ్య గల నేషనల్లో పోలీసులు వుంచబడ్డారు మధ్యాహ్నమయ్యే సరికి పరిస్థితి అదుపులోకి వేంది ది సాయుధ పోలీసుల సహాయంతో రైళ్ళ నడుపబడ్డాయి.

కర్నూలు కేంద్రంలో కోళ్ళ పెంపకానికి ప్రోత్సాహం

కర్నూలు, ఆగస్టు 16 — కర్నూలు జాతీయ వికాస కేంద్రంలోని గ్రామాలలో కోళ్ళ పెంపకాన్ని ప్రోత్సహించడానికిగాను, ఉడవకట్టులో కోళ్ళ పెంపకానికి ఏర్పాటైన సహకార సంఘానికి 300 మూలాయల ఖరీదుగల 50 వైట్ లెగ్ హార్న్ కోళ్ళను, సగం అప్పుగాను, సగం గ్రాంటుగాను యిచ్చే పద్ధతిపైన సప్లయి చేశారు ఇంతరకే సరి 50 కోళ్ళను ఈ ప్రాంతపు గ్రామస్థులకు సప్లయి చేయనున్నారు కూడా

నెల్లూరు వడవడని హత్యకేసులో ముగ్గురు అరెస్టు

మద్రాసు ఆగస్టు 16 — నెల్లూరుజిల్లా వానపుడు కోనసీ వెంకటేశులు అన్న ఒక వడ్డీ మనిషి ఆగస్టు 10 తేదీన మూర్తి కొడాకులతో కలిసి వాటిని హత్యచేసిన సందర్భంగా నాయిడుపేట పోలీసు సెషన్, ఇన్స్పెక్టర్ సంతోషం పిన్నె సబ్-ఇన్స్పెక్టర్ కామాని సహాయంతో తమపహాయకు పనీ వాని ఈరుకాని అన్న గ్రామంలో ఒక వ్యక్తిని, మద్రాసులో ఇద్దరిని అరెస్టు చేశారు.

మాజీ గిత పనివారికి జీవనోపాధి సమస్య

ప్రభుత్వం ఆలోచనకో కలిగని మంత్రి శ్రీ నాగేశ్వరరావుగారి అభిభాషణ

నందిగామ, ఆగస్టు 12 — స్థానిక సంసర్గ శాఖామాత్యులు శ్రీ ఏ. బి. నాగేశ్వరరావుగారు పక్కపు కృష్ణాజిల్లా సంచార కార్యక్రమం ప్రకారం నేడు నందిగామ వచ్చారు మంత్రి వెంట శ్రీ కాకాని వెంకటరత్నం (యం. ఎల్. ఏ), శ్రీ మాగంటి రామయ్య (యం. ఎల్. ఏ), శ్రీ రేపాల బుచ్చిరామ శ్రేష్ఠిగారు ప్రొహిబిషన్ పంచాయతి ఉన్నారు ఉదయం నందిగామ బాలికా పాఠశాలలో బహిరంగసభ శ్రీ కాకాని వెంకటరత్నంగారి అధ్యక్షతను జరుపబడింది.

నందిగామ పంచాయతీ బోర్డు తరపునను, నందిగామ తాలూకా కాంగ్రెసు, నందిగామ తాలూకా గౌడ మహాజన సంఘం తరఫున స్వాగత పత్రాలు, విజ్ఞప్తులు మంత్రికి సమర్పించబడినవి.

శ్రీ రేపాల బుచ్చిరామ శ్రేష్ఠిగారి వరివయ వాక్యాలతో శ్రీ కాకాని వెంకటరత్నంగారి ఉపన్యాసా నంతరం మంత్రి తమకు సమర్పించిన స్వాగత వినతి పత్రాలకు జవాబు చెబుతూ, పంచాయతీ బోర్డులు తమ పేర్లమీద అమలు పెట్టడానికి పన్నుల ద్వారా, రెండవ పంచవర్ష ప్రణాళిక ద్వారా ప్రయత్నించటం మంచిదని, ఇప్పటికి లోకల్ బోర్డుల వలన ఏర్పడిన ఇబ్బందులు తొలగును రాష్ట్ర ప్రభుత్వం తీర్చవలసి వచ్చిందని చెప్పారు. గౌడసంఘం సమర్పించిన వినతిపత్రానికి మంత్రి సమాధానంచెబుతూ, గాంధీజీ కాంగ్రెస్ ఆదేశంతో తాము తాటిచెట్ల గీతం నరికించటం, మద్యశాలలవద్ద పికెటింగు చేయటం జ్ఞాపక మున్నదని, రామే ఉద్దేశంతో అలా చేశామో అది తమ మంత్రివర్గ నిర్వహణలో ఆకారాలు అమలుకు తీసుకురావలెననే పట్టుదల కలదని అన్నారు.

విజ్ఞప్తిలో పేర్కొనబడిన విషయాలన్నీ యదార్థములేనని, ప్రొహిబిషన్ కారణంగా తమ ధర్మం వరిగా నిర్వర్తించకపోతే తీవ వర్తకులు గురికాగలరని, అటివారిపై విద్యార్థులు వచ్చినచో వర్య తీసుకో గలవని హామీ ఇచ్చారు.

గౌడసంఘం వృత్తులు కోల్పోయి బాధలు పడుతున్న మాట తమదృష్టిలో నున్నదని, వారికి తప్పక అన్నివిధాల సహాయపడగల పద్ధతులు నాలోచించి అమలు జరిపేటందుకు కృషిచేస్తానని చెప్పారు దొంగసారా వ్యాపారం చేసేవారిని ప్రభుత్వోద్యోగుల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తెచ్చి మద్యపాన నిషేధ కార్యక్రమమును జయప్రదం గావించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

శ్రీ దమ్మాలపాటి వెంకటప్పయ్యగారి వందన సమర్పణతో సభ పూర్తి అయింది. డాక్టరు సుంకర సుబ్బారావుగారు ఏర్పాటు చేసిన విందులో అనేకమంది కాంగ్రెసు తదితర ప్రముఖులతో కలిసి మంత్రి విందు ఆరగించి, పంచాయతీబోర్డు సభ్యుల సమావేశంలో ప్రసంగించి, హరిజన హాస్టలు దర్శించికొని కంచి గ్రామానికి వెళ్ళారు.

కాళహస్తి, ఆగస్టు 15 — కాళహస్తి ప్రముఖ బంగారు నగల వర్తకులు శ్రీ బొల్లగంటి లక్ష్మయ్యచెట్టిగారు 4 వ తేదీరాత్రి హఠాత్తుగా గుండెజబ్బుతో కాలధర్మమైనారు వీరు ఎంతోయులు గత 20 సంవత్సరాలుగా దర్శరాజులవారి దేవాలయ గౌరవ ధర్మకర్తగా వున్నారు లక్ష్మయ్యగారు 18 సంవత్సరాలు గౌరవ ధర్మకర్తగా పరిపాలన చేశారు వీరు ఒక కుమారుని, కుమార్తె, భార్యను వదలి స్వర్గస్థులైరి.

రేడియో

(ఆగస్టు 19, శుక్రవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో 41

6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా), 7-15 మద్రాస్ బి నుండి; 7-30 మద్రాస్ నుండి: 8-0 (ఆం. వా), మధ్యాహ్నం 12-30 మూడవయేట పాఠశాల విద్యార్థులకు - విద్యార్థులకు తంత్ర లేఖ: ప్రస్తావన: సంగీతం - ప్రసంగం: సంగీతపాఠం; 1-0 మద్రాస్ బి నుండి; 1-30 మద్రాస్ ఎ నుండి; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాస్ బి నుండి; 2-15 ఉన్నతపాఠశాల విద్యార్థులకు—మాతృభాష: ప్రసంగం; హిందీపాఠం; 4-0 పాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రాపినవైభవం: ప్రసంగం: పాఠకథ: పులి, ఎలుగు; కుట్టిన — పరిశ్రమలు: రాతిచిప్పల పరిశ్రమ - ప్రసంగం; సాయంత్రం 5-30 టి. మాణిక్యం (గా); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—సూక్తులు, పాటలు (స్త్రీలకు); సెలవిచ్చిన: పాటు; ముచ్చటలు స్త్రీల ఆహారనియమము-ప్రసంగం; ప్రకటనలు ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం-రంగురాట్నం(పిల్లలకు); 7-30 ముందరుగు: నాటిక-రచన: వై. కామేశ్వరరావు; 7-45 మద్రాసు నుండి; 9-0 (ఆం. వా); 9-15 సీతాపరిత్యాగ సమర్థనం. ప్రసంగం: అక్కిరాజు వెంకటేశ్వరశర్మ; 9-30 (స్వా. ర); 9-50 (ర), 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఓ

6-50 స్వాగతం; 7-30 ధర్మపురం ఏ. స్వామినాథన్ (తిరుచ్చినుండి రిలే); 8-0 (ఆం. వా): మధ్యాహ్నం 1-30 (ర); 1-40 (హిం. వా); 1-50 (ర); 4-30 (ర); సాయంత్రం 5-30 ఎమ్. శ్రీవత్సం (గా); 6-0 (ఆం. వా) - స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (ఆం); 6-25 జి. రుక్మిణి (వీ); 7-30 (ర); 9-0 (ఆం. వా); 9-15 ప్రసంగం (ఆం); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఓ

7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-15 (ర); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (ర); 1-30 (ఆం. వా); 1-40 (ర); 1-50 (తె. వా); 2-0 నిలయవిద్వాంసుడు (వ); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులు; సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్వా. ర); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 ఎస్. ఆర్. గోవిందస్వామిపిళ్ళె (నా) (తిరుచ్చినుండి రిలే); 9-30 ఐరిశగీతావళి; 9-50 (స్వా. ర); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఓ

6-50 (ర); 6-55 కార్యక్రమ వివరం; 7-0 (తె. వా); 7-15 ఏ. ఎస్. రామమూర్తి; 7-45 రామకృష్ణ శుక్లా (భగీ); 8-0 (ఆం.హిం.వా); 8-30 రోషన్ ఆరా (గా); 8-45 వహీద్ ఖాన్ (సి); మధ్యాహ్నం 12-30 (ర); 1-0 మహిళాసమాజం—వార్తావరిషు; కర్ణాటక సంగీతం: దమయంతి, చంద్రమతి-రూపకం, పంటకములు; గీతావళి: దార్జిపమేలాపిళ్ళె; 1-45 (ర); 1-50 (తె. వా); 3-45 పాఠశాలలకు; సాయంత్రం 5-30 వహీద్ ఖాన్ (సి); 6-30 (ర); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ: జానపదగీతాలు: దార్జిపమేలాపిళ్ళె; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ-వ్యవసాయం, ఆరోగ్యవిషయములు-కోలాటం ఉత్తరాలకు జవాబులు; విశేషాలు; 8-0 మద్రాస్ నుండి 9-0 (ఆం. ఉ. వా); 9-30 (స్వా. ర) 9-45 రామకృష్ణ శుక్లా (భ. ర); 10-0 రోషన్ ఆరా (గా); 10-30 ప్రసార సమాప్తి.



ఆనందంగా ఉన్నాను
ఇప్పుడు
కండరములు
నొప్పులు లేవు.

"అకుసెలుబుడ్నైనా కండరముల నొప్పులతో బాధపడ్డాను. ... శరీరంలో మూత్ర సంబంధమైన ఆమ్లం ... కండరములు నొప్పులు లేవు."

క్రుశ్చెన్ ...

19-8-55 తేదీన విశాఖపట్నంలో

మాఫ్ ఖాన్ హోటల్ ... ప్రారంభోత్సవం

(ప్రారంభోత్సవానికి ...) ... విశాఖపట్నం-4 ... 362 307 714 ... తేదీ 18, 19 ...

20-... 55.
... మద్రాసు-6.
ఫోన్.

...
ఆంధ్రా ...

ప్రయాణములలో ఎందుకు



? ...సాలలో కాకుండాను
? దినములు పరిశుభ్రముగాను చురుకుగాను ఉండును.
? మలినము కాజాలదు.
? వలసినంత త్రిప్పికొని ఉలుకుటచే అటి వచ్చుట కూడా.

నోపెయిన్ బామ్

రుజువైన కండరముల నొప్పులు, సుంకె జబ్బులకు
కలకత్తా కెమికల్ వారి వస్తువు
దక్షిణ ఇండియా ఆఫీసు: 4/149, బ్రాడ్వే, మద్రాసు-1.

ఆంధ్రా ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ — అనంతపూర్ సర్కిల్
వందు ఖాళీలు

ఆంధ్ర ఇంజనీరింగ్ ... నుండి ... ఖాళీ ... III గ్రేడ్ ... దరఖాస్తులు కోరబడుచున్నవి.

దరఖాస్తులు సూపరింటెండింగ్ ఇంజనీర్, అనంతపూర్ సర్కిల్, అనంతపూర్ 31-8-55 లోగా చేరవలెను.

పూర్తి వివరాలకు 9-6-55 తేదీ ఆంధ్రా గెజటు (పార్టు II) లోని పుటలు 376-377 చూడండి.

(సం) ఎం. ఇ. హుస్సేన్,
సూపరింటెండింగ్ ఇంజనీర్.

చీకటిలో మేడ మెట్లు

ఎంత చీకటిగా యుండినా, పరవా లేదనే. మెట్లు నాకు బాగా గుర్తున్నాయి.

ఏమంత హడావిడి, దూరపెట్టితే ప్రమాదముండదు. "ఎవరెడీ" బ్యాటరీ లైటు ఉపయోగించుదాము.

అన్నటికి సుందరంగారు "ఎవరెడీ" బ్యాటరీ లైటు మీద ఉపయోగించారు. "ఎవరెడీ" బ్యాటరీలుగల "ఎవరెడీ" ఫ్లాష్‌లైట్లు సర్వదా మీకు పెక్కు కాంతినిచ్చి పోస్తుంది.

EVEREADY
TRADE MARK
"ఎవరెడీ"
ఫ్లాష్‌లైట్లు & బ్యాటరీలు

NCC 308

క్రీడాలోకం

ఆంధ్ర జాతీయ క్రీడోత్సవం

జనవరిలో విజయవాడలో జరుపడానికి నిర్ణయం

విజయవాడ, ఆగస్టు 16 — ఆంధ్ర ఒలింపిక్ సంఘ కార్యవర్గ సమావేశం 14-8-55 న ఇక్కడ శ్రీ దండమూడి రాజగోపాలరావుగారికి చెందిన ఆంధ్రావ్యాయామ విద్యా, వ్యాయామ శిక్షణ కేంద్రంలో శ్రీ ఎమ్. ఆర్. అప్పారావుగారి అధ్యక్షతను జరుపబడినది.

1956 జనవరి నెలలో ఆంధ్రజాతీయ క్రీడోత్సవం విజయవాడలో జరుపుటకు నిశ్చయించారు. వెయిట్ లిఫ్టింగ్, కుస్తీ, అథ్లెటిక్స్, వాలీబాల్, రెజలింగ్, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్ మొదలగు వాటిలో పోటీలు జరుగును.

1956 సంవత్సరంమందు మెల్బోర్న్ (ఆస్ట్రేలియా)లో జరుగనున్న ప్రపంచ ఒలింపిక్ పోటీలకు ఇండియా పోటీదార్లను ఎన్నుకొనుటకుగాను వచ్చే మార్చినెంలో భారత జాతీయ క్రీడోత్సవం మద్రాసులో జరుగనున్నది. వేసవి సెలవులలో ఆంధ్ర పోటీదార్లు ఆంధ్ర ఒలింపిక్ పోటీలలో ప్రదర్శించిన శక్తి సామర్థ్యములను బట్టి ఎన్నుకొనబడుదురు. కనుక ఆంధ్ర యువకులు ఈ నాటినుంచి తమ తమ వ్యాయామ నైపుణ్యమును పెంపొందించుకొనవలసినదిగా శ్రీ డి ఆర్. గోపాలరావుగారు హెచ్చరిస్తున్నారు.

ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్‌కు ఆర్థిక సహాయం చేయవలసినదిగా ఆంధ్రప్రభుత్వమును కోరుటకు శ్రీ ఎమ్ ఆర్ అప్పారావుగారి అధ్యక్షతన ఒక రాయబారవర్గం ఆంధ్ర ప్రభుత్వమును కలియనున్నది.

డేవిస్ కప్పు అంతర్ మండలం తుది పోటీ

ఇటలీపై ఆస్ట్రేలియా పైచేయి

ఆర్మన్ టౌన్ (పెండిల్వేనియా), ఆగస్టు 16 — డేవిస్ కప్పు అంతర్ మండలం అంతిమ పోటీలలో ఆస్ట్రేలియా ఇటలీపై 3-0 మ్యాచీలతో అగ్రస్థానంలో వున్నది. ఈ రెండు దేశాలకు ఇంకా రెండు మ్యాచీలు మాత్రమే జరుగవలసివున్నది. ఆ రెండింటిని ఒకవేళ ఇటలీ గెలుచుకొన్నప్పటికీ ఈ వరకే మూడు మ్యాచీలు గెలుచుకొన్న ఆస్ట్రేలియాకే అంతిమ విజయం సిద్ధించగలదు.

నిన్న జరిగిన రెండు సింగిల్స్ పోటీలను ఆస్ట్రేలియా గెలుచుకొన్నది. నేడు డబుల్స్ పోటీలో కూడా విజయం పొందింది. నేటి పోటీలలో హోర్. హార్ట్‌విగ్ (ఆస్ట్రేలియా), పిరోలా, పీటాంజెలిను (ఇటలీ) 7-5, 13-11, 7-5 గేములతో ఓడించారు.

ఓవల్ టెస్టు

ఇంగ్లండుచే 8 వికెట్లకు 195 పరుగులు

లండన్, ఆగస్టు 16 —

ఇంగ్లండు, దక్షిణ ఆఫ్రికాలకు ఓవల్‌లో జరుగుతున్న ఐదవ అంతిమ క్రికెట్ టెస్టు పోటీలో నేడు — మూడవరోజు ఆట విశేషం బ్రిటిష్ బ్యాట్స్‌మెన్ మే 81 పరుగులు చేసి ఔట్ కాకపోవడం.

మూడవరోజు ఆట ముగిసేవరకి స్కోరు యిలా వుంది:

ఇంగ్లండు మొదటి ఇన్నింగ్సు — 151.

దక్షిణాఫ్రికా: మొదటి ఇన్నింగ్సు — 112.

ఇంగ్లండు: రెండవ ఇన్నింగ్సు — ఎనిమిది వికెట్లకు 195 పరుగులు (మే 81 నాట్ ఔట్, గ్రావెనీ 42, కాంప్టన్ 30; టెఫీల్డ్ 54 పరుగులకు నాలుగు వికెట్లు).

రష్యాకు ఇండియా సాకర్ ఆటగాళ్లు

రెండవ బ్యాచి పయనం

న్యూఢిల్లీ, ఆగస్టు 16 — రష్యాలో పర్యటించడానికై ఎన్నుకోబడిన భారతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో మిగిలిన వారు నేడు ఇక్కడనుంచి విమానంలో కాబూలు మీదుగా మాస్కోకు పయనమై వెళ్ళారు.

భారతజట్టు నాయకుడు శ్రీ వంకట్ గుప్తా నేటి ఉదయమే వెళ్ళారు. మొదటి బ్యాచి ఈ వరకే మాస్కోకు పయనమైన సంగతి పాఠకులకు విదితమే.

ఇండియా టీములో మొత్తం 22 మంది ఆటగాళ్లు, 10 మంది అధికారులు కలరు.

గోవా విముక్తిపై పోలీసు చర్య

ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి

విజయవాడ, ఆగస్టు 16 — గోవాపై పోలీసు చర్యను తీసుకోవలసిందిగా ప్రధాని నెహ్రూకు టెలిగ్రాములు, మెమొరాండములు పంపవలసిందిగా విజ్ఞప్తిచేస్తూ ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ ఒక ప్రకటన చేసింది.

సత్యాగ్రహులపట్ల పోర్చుగీసు అధికారులు అనుసరించిన అమానుష వైఖరిని సిగ్గు గోవావిషయంలో ఇండియా ప్రభుత్వం తనప్రతిపత్తి మార్చుకోవాలని ఆ కమిటీ కోరింది.

బుడతకీచుల క్రౌర్యానికి భారత ప్రజానీకం జుగుప్స

దేశం నలుమూలలా నిరసన

ప్రదర్శనలు, హర్తాళ్, బ్లాక్‌ఔట్

న్యూఢిల్లీ, ఆగస్టు 16 — గోవాలో నిరాయుధులైన సత్యాగ్రహులపై పోర్చుగీసు ప్రభుత్వం జరిపిన అత్యాచారాలకు నిరసనగా రాజధాని మైదానంలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగసభలో పోర్చుగీసు ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని వివిధ రాజకీయ పక్షాల నాయకులు హెచ్చరించారు. ఈ బహిరంగసభకు రెండు లక్షలకుపైగా జనం హాజరయ్యారు.

సత్యాగ్రహులపై పోర్చుగీసు ప్రభుత్వం జరిపిన అమానుష చర్యలను ఖండిస్తూ, గోవాను విముక్తంచేసి ఇండియన్ యూనియన్‌లో లీనంచేయడానికి భారత ప్రభుత్వం తీవ్రమైన, వర్తించదగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

ఈ బహిరంగసభ సర్వశ్రీ గోవా లిబరేషన్ ప్రంట్ ఆధ్వర్యాన జరిగింది.

ఆచార్య కృపలానీ (సోషలిస్టు), శ్రీయుతులు ఏ కె గోపాలన్ (కమ్యూ) వి. జి దేశపాండే (హిందూమహాసభ), మౌళిచంద్ర శర్మ (జనసంఘ్), బ్రిజ్ మోహన్ (కాం), అటల్ బెహారిలాల్, కన్వర్‌లాల్ గుప్త, వి. డి జోషి, ఓంకార్‌నాథ్, శ్రీమతి సుచేతా కృపలానీ మున్నగువారు ప్రసంగించారు. అనప అలీసర (కమ్యూ) అధ్యక్షత వహించింది.

గోవాలో జరిగిన దారుణమైన కాల్పులకు నిరసనగా పూర్తిగా హర్తాళ్ జరపాలని గోవా లిబరేషన్ ప్రంట్ వారి అభ్యర్థనను నగరవాసులు విన్నారు.

స్వాతంత్ర్య దినంనాడే ఏర్పడిన దుఃఖం, విచారం కొత్త విషాదం సంఖ్య ఎక్కువై వచ్చి వార్తలు రాగానే నేడు మరింత ఎక్కువయాయి. తమకువానికి ప్రజలలో పోర్చుగీస్ ప్రభుత్వంపట్ల అసహ్యం కోపం ఎక్కువయాయి. ఈ భావాలు నేడు నగరమంతటా జరిగిన నిరసన ప్రదర్శనాలవల్ల తెలుస్తున్నవి. ఢిల్లీ నగరం నేడు నిరసన ప్రదర్శనల నగరమని అన్నా తప్పుకాదు.

10 వేల మంది విద్యార్థులు విద్యార్థినులు ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయంముందు సమావేశమై పోర్చుగీస్ రాక్షస్యాలను ఖండించారు. సత్యాగ్రహులపై పోర్చుగీస్ వారు జరుపుతున్న హింసాకాండను అరికట్టి గోవాను ఇండియన్ యూనియన్‌లో లీనం చేయడానికి చర్య తీసుకోవాలని కోరారు. తర్వాత వారు విశ్వవిద్యాలయం ఆవరణం చుట్టూ పూరేగింపు జరిపారు. ఊరేగింపు ఇంద్రప్రస్థ కాలేజీవద్ద ఆగిపోయింది.

నగరంలో నిరసన ప్రదర్శనం జరిపినవారు దుఃఖసూచకంగా నల్లజెండాలన్నా పట్టుకున్నారు. కొందరు నల్ల బ్యాడ్జీలన్నా ధరించారు.

చరిత్రాత్మకమైన లాల్ ఖిల్లా సమీపం నుంచి మధ్యాహ్నం 3-0 గంటలకు బ్రహ్మాండమైన పూరేగింపు ప్రారంభమై చాందినీచౌక్ మీదుగా రాంలీలా మైదానం చేరింది. గాంధీజీ నిర్యాణం తర్వాత ఇంతటి దేశభక్తిపూరితమైన బ్రహ్మాండమైన పూరేగింపు జరుగలేదు.

కలకత్తాలో ప్రజల ఆగ్రహం

కలకత్తా, ఆగస్టు 16 — కలకత్తాలో నేడు రెచ్చిపోయిన జనం పోర్చుగీస్ ప్రతినిధి (కాన్సల్) ఆఫీసులో ప్రవేశించి, విలువైన దుస్తులను స్వాధీనంచేసుకుని, ఆ ఆవరణం వెలుపల వాటిని కాల్చివేశారు.

ఈ సందర్భంలో ఆఫీసులో ఎవరూ లేరు. దివ్వెను అగ్నిమాపక దళాలవారు వెంటనే ఆర్పివేశారు. కాని పోలీసులు వచ్చేలోపుగా జనం చెదరిపోవడంవల్ల ఎవరినీ అరెస్టు చేయడానికి అవకాశం కలుగలేదు.

రేపు నగరం మొత్తంపై జరుగనున్న సమ్మెకు సిద్ధంగా 30 వేల మంది విద్యార్థులు నేడు తరగతులు మానివేశారు. రేపు సమ్మె చేయవలసిందిగా మూడు వామపక్ష కార్మిక సంఘాలు — హిందూ మజ్దూర్ సభ, యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, బెంగాల్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ — అభ్యర్థించాయి.

గోవాలో అసువులు బాసిన వారిపట్ల గౌరవచిహ్నంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సభ్యులు సీకరు అరగంటసేపు వాయిదా వేశారు.

హైదరాబాద్‌లో హర్తాళ్

సికిందరాబాద్, ఆగస్టు 16 — గోవా సరిహద్దును దాటడానికి ప్రయత్నించిన భారత సత్యాగ్రహులపై పోర్చుగీస్ ప్రభుత్వం జరిపిన కాల్పులకు నిరసనగా హైదరాబాద్-సికిందరాబాద్ నగరాలలో పూర్తిగా హర్తాళ్ జరుపబడింది.

హర్తాళ్ ఎవరి నిర్బంధమూ లేక జరిగింది. కిళ్లీకొట్లు తెరచిన ఒక్క చిన్న దుకాణంగాని, ఒక్క చిన్న హోటలుగాని రెండు నగరాలలోను కనిపించలేదు. కాల్పులలో అసువులు బాసినవారి ఆత్మశాంతి తెలుపడానికి సాయంకాలం జరిగిన బహిరంగసభలో గోవా అధికారుల హింసాకాండ తీవ్రంగా విమర్శించబడింది.

షాప్ ఎక్స్‌చేంజీలు కూడా మూసివేయబడ్డాయి.

పోలీసు చర్యలు తీసుకోవాలని అభ్యర్థన

గోవా లిబరేషన్ కమిటీ ఆధ్వర్యాన జరిగిన బహిరంగ సభలో గోవాను పోర్చుగీసు వారినుంచి విముక్తి చేయడానికి వెంటనే పోలీసు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని ...

గోవాలో బలిఅయినవారి కొరకు ... ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ సత్యాగ్రహంలో పాల్గొన్న గోవా లిబరేషన్ కమిటీ కన్వీనర్ శ్రీ టి గోవిందసింగ్ గోవా విమోచన సమితి ప్రతినిధులతో తాను చర్చించిన విషయాలను గురించి చర్చించడానికి, ఈ నెల 12 వ తేదీన గోవా సరిహద్దుకు బయలుదేరిన హైదరాబాదు, సికిందరాబాదు సత్యాగ్రహుల వివరాలు తెలుసుకొనడానికి నేడు సాయంకాలం పూనాకు బయలుదేరారు.

హైదరాబాద్ రాష్ట్రంనుంచి 500 మంది సత్యాగ్రహులు గోవాకు వెళ్లారు. వీరిలో అధికసంఖ్యాకులు మరాఠ్వాడావారు.

షోలాపూర్, అకోలా, కాన్పూర్, మీరట్, అంబాలా మున్నగు నగరాలలో పూర్తిగా హర్తాళ్ జరుపబడింది. పెక్కునగరాలలో విద్యార్థులు బుడతకీచుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ప్రదర్శనాలు జరిపారు.

అహమదాబాద్‌లో నిషేధాజ్ఞలు

అహమదాబాద్‌లో వేలకొలది విద్యార్థులు బళ్లు మానివేశారు. దుకాణాలు ఇతర సంస్థలు మూసివేయబడ్డాయి.

లాల్ దర్వాజా బస్ స్టేషన్‌వద్ద 1000 మంది విద్యార్థులు అర్ధ ఘంటలపాటు ... నగరంలో జనం రాక పోకలు ఆగిపోయాయి. ఈ సందర్భంలో విద్యార్థులు జనంపై రాళ్ళు కూడా రువ్వారట.

ప్రదర్శనం జరిపినవారు మధ్యాహ్నానికి చాలా విధ్వంసం విరిగా ప్రవర్తించారు. పెక్కు సినిమా హాళ్లను పాడు చేశారని, అక్కడ లైట్ స్తంభాలను పగలగొట్టారని, విద్యుత్తు వ్యాంకుపై కూడా దాడిజరిపి, దోపిడీ ప్రయత్నాలు చేశారని, మార్కెట్ ప్రాంతంలోని షాపులు కూడా ధ్వంసం చేయబడ్డాయని తెలుస్తున్నది.

ఈ గందరగోళం చూచి జిల్లామేజిస్ట్రేటు దాదాపు రోజంతవరకు, సమావేశాలు పూరేగింపులపై నిషేధాజ్ఞలు విధించారు.

నాగపూర్‌లో

నాగపూర్‌లో దుకాణాలు, స్కూళ్ళు, కాలేజీలు, గుడ్డల మిల్లులు మూసివేయబడ్డాయి. పోర్చుగీసు అత్యాచారాలను నిరసిస్తూ చేసిన నినాదాలతో నగరం దద్దరిల్లిపోయింది. మైలు పొడుపు పూరేగింపు జరుపబడింది.

సూరత్‌లో

దాదాపు 7000 మంది విద్యార్థులు తరగతులు మానివేశారు. దుకాణాలు మూసివేయబడ్డాయి. సాయంకాలం విద్యార్థులు ప్రదర్శనం జరిపారు. గోవా ఇండియాలో అంతర్భాగమనే నినాదాలు చేశారు.

షోలాపూర్ బుడతబొమ్మల దహనం

కొల్హాపూర్, గ్వాలియర్, భోపాల్ నగరాలలో పోర్చుగల్ ప్రధాని సలజార్ బొమ్మలు కాల్చివేయబడ్డాయి.

పూనాలో

పూనా మునిసిపల్ కార్పొరేషన్ నేడు ఏ కార్యకలాపమూ జరుపకుండా వాయిదా వేసింది.

దేహూరోడ్ క్యాంపు, తళెగాంవ్ ప్రాంతాలలోని సైనిక కార్యాలయాల ఉద్యోగులు 10 వేలమంది నేడు పని మానివేశారు. దేహూరోడ్డులో పూర్తిగా హర్తాళ్ జరుపబడింది. సాయంకాలం బహిరంగసభ జరిగింది.

హాటీయూదాలో ప్రతి యింటిమీద నల్లజెండాలు ఎగురవేయబడ్డాయి.

జమ్మూ నగరంలో అర్ధరోజు హర్తాళ్ జరుపబడింది. ఉదయం ప్రజా పరిషద్‌వారు పూరేగింపు జరిపారు. తర్వాత బహిరంగసభ జరిగింది. గోవా విమోచనకు పోలీసు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించబడింది.

నిరాయుధులైన, శాంతియుత సత్యాగ్రహులపై కాల్పుల ఏ సభ్య ప్రభుత్వమూ జరపదని ... జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ పి. కక్కన్ నేడు గోవా కాల్పులను నిరసిస్తూ ప్రకటన చేశారు.

మద్రాసులో ఆంధ్రలోను, రాజధాని కాకుండా ఇతర జిల్లా పట్టణాలలోను, సాంగ్లీ, మీరజ్, నిపాణి, షోలాపూర్, అక్కల్‌కోట్, కాశీ మున్నగు నగరాలలోను హర్తాళ్ పూర్తిగా జరిగినది.

లండన్‌లో భారత విద్యార్థుల నిరసన ప్రదర్శనం

లండన్, ఆగస్టు 16 — నిన్న గోవాలో సత్యాగ్రహులపై జరిగిన కాల్పులకు నిరసనగా లండన్‌లోని భారతీయ విద్యార్థులు పోర్చుగీసు రాయబారి కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనం జరిపారు.

ఈ ప్రదర్శనంలో దాదాపు 30 మంది విద్యార్థులు పాల్గొన్నారని, లండన్‌లోని ఇండియన్ సోషలిస్ట్ గ్రూపు ప్రతినిధి ఒకరు ... వారు ప్రదర్శనాన్ని నోటీసు ... కొంతసేపు నినాదాలు చేశారు.

ప్రదర్శకులు పోర్చుగీస్ రాయబారి కార్యాలయం ముందు "గోవా ఆక్రమణదారులు వెళ్లిపోవాలి", "సాలజార్ ... అంతరించాలి" అనే నినాదాలు అటుకు పట్టుకొని ... తిరిగారు.

లేబరుపార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుని కార్యాలయం ముందు సభ్యులు ఇద్దరు ... సాలజార్ ప్రభుత్వము గోవాలో భారతీయులపై జరుపుతున్న అత్యాచారములను ఖండిస్తూ ... తెలియజేశారు.

బ్రిటిష్ వైఖరిపట్ల ఆందోళన

("ఆంధ్రపత్రిక" లండన్ కార్యాలయం)

లండన్, ఆగస్టు 16 — టోరీ పత్రికల సంపాదకీయాలలోను, భారతదేశంపై తీవ్రంగా దాడి చేయడం ప్రకటించడంవల్లనూ, ముఖ్యంగా భారత ప్రధాని ఋండిట్ నెహ్రూ మాటలను సందర్భశుద్ధిలేకుండా ఉదహరించడంవల్లను గోవా విషయమై ప్రజలకు తికమక కలిగిస్తున్నప్పటికీ బ్రిటిష్ పత్రికలన్నీ నిన్నటి హత్యాకాండను పెద్దపెద్ద శీర్షికలతో ప్రకటించడం గోవాలో పోర్చుగీసు పరిపాలన ఎంత క్రూరంగా కొనసాగుతున్నది బ్రిటిష్ ప్రజలకు చాటింది.

కామన్వెల్తుకియ వర్గాలు పోర్చుగీస్ సామ్రాజ్యవాదం కిన్తున్న ప్రోత్సాహం బ్రిటిష్-ఇండియా సత్సంబంధాలను చెడగొడుతుందేమోనని ఇక్కడి వారికి ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఆందోళన బ్రిస్టల్ యూనివర్సిటీ విలేకరి "డెయిలీ టెలిగ్రాఫ్"లో ప్రకటించిన ఒక లేఖవల్ల వ్యక్తమైంది. గోవా సమస్య విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం తన విజ్ఞతను కోల్పోరని వాద్యంగలవారు ఆశిస్తున్నారని, బ్రిటన్ పోర్చుగీస్ వారివల్ల మితిమీరిన సానుభూతి చూపడంద్వారా భారత దేశంతో గల సన్నిహిత సంబంధాన్ని కోల్పోడం అవివేకమని వారభిప్రాయపడుతున్నారని కూడా ఈ లేఖలో పేర్కొనబడింది.

"మన వైదేశిక నీతికి పూర్తిగా విరుద్ధమైన వైదేశిక నీతిగల ఒక యూరోపియన్ దేశాన్ని సమర్థించడం ద్వారా భారత దేశంవల్ల మనకు గల విశ్వాసాన్ని శంకాస్పదం చేసుకోలేము. ఆసియా జాతీయత దృష్టిలో భారతదేశం వాదం తిరుగులేనిది.... బ్రిటిష్ పౌర విమానాలను పోర్చుగీసులకు అమ్మడం, పోర్చుగీస్ వారి వల్ల బాహాటంగా సానుభూతి ప్రకటించడం బ్రిటన్‌కు ప్రయోజనకరంకాదు మనం ఎవరిపట్ల నైనా ప్రకటించే సానుభూతిని ఐకే ఆసియాలో కామన్వెల్తు మనుగడ ఆధారపడివుంది." అని ఈ లేఖ తెలిపింది.

మద్రాసులో హర్తాళ్‌కు పిలుపు

గురువారంనాడు జరపమని అన్ని పక్షాల నాయకుల విజ్ఞప్తి

మద్రాసు, ఆగస్టు 17 — గత 15 వ తేదీన గోవాలో పోర్చుగీసువారు జరిపిన అమానుష చర్యలకు నిరసనగా రేపు నగరంలో శాంతియుతంగా హర్తాళ్ జరుపవలసిందని కోరుతూ అన్ని రాజకీయపక్షాల నాయకులు కలిసి నేడొక సంయుక్త ప్రకటన చేశారు.

ఈ ప్రకటనపై డాక్టర్ పి. వరదరాజులు నాయుడు (కాంగ్రెసు), పి. రామమూర్తి (కమ్యూనిస్టు), నారాయణ్ కురుప్ (పి ఎస్ పి), పి టి రాజన్ (జస్టిస్), కుస్తీమహమ్మద్ (ముస్లింలీగ్), కె రాజారాం నాయుడు (కాంగ్రెసు), అన్నామలైపిళ్ళై (కాంగ్రెసు) మున్నగువారలు సంతకాలు చేశారు.

రేపు దుకాణాలను మూసివెయ్యాలని విద్యార్థులు కాలేజీలను, స్కూళ్ళను వెళ్ళకుండా వుండాలని, మృతవీరుల సంస్మరణార్థం జరుపబడుతున్న పవిత్రమైన ఈ హర్తాళ్ సందర్భాన శాంతియుతంగా ప్రవర్తించాలని వీరు హెచ్చరించారు.

ట్రాన్స్‌పోర్ట్ అస్సులమైనాగాని, హోటళ్ళపైగాని పాలుఅకు అత్యవసరమైన ఇతరములైన వాటిమీదగాని ఎలాంటి చర్యలకు దిగవలదని కూడా వీరు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

రేపు సాయంత్రం 6 గంటలకు హైకోర్టు బీచిలో బహిరంగసభ జరుగుతుంది. పోర్చుగీసువారి అమానుష చర్యలను ఖండించడానికి ఏర్పాటు చేయబడుతున్న ఈ సభలో అన్ని పార్టీ నాయకులు పాల్గొంటారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 16 — ప్రత్యక్ష చర్యకు దిగవద్దని తాను కేంద్ర ప్రభుత్వపు మూడవ తరగతి ఉద్యోగులకు చేసిన సందేశం ఏమయిందో ఇంతవరకు తెలియలేదని నేడు లోకసభలో హోంశాఖామంత్రి పండిట్ పంత్ పేర్కొన్నారు.

(7 వ కాలం తరువాయి)

యూనివర్సిటీకి పెద్ద సంస్కృతి కేంద్రం కావాలని కోరుతున్న వార్త.

"తిరుపతి రాజధాని కావడానికి నేను ఒప్పుకొనలేదు. ఇది రాజధాని అయివుంటే శ్రీ వేంకటేశ్వరస్వామిని ఎవరూ తలుచుకొనక పోయి వుండరు మంత్రులే దీపుకుయ్యేవారు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సి అన్నారావుగారు నాతో ఇలా ఎకిలించారు

"ఈ యూనివర్సిటీ నవకమ మార్గాలలో వర్ధిల్లుతున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ఈ యూనివర్సిటీ సామస్తు అభివృద్ధి నమును చాలా సంతృప్తికరంగా వున్నదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా చెప్పింది. మొదట అభ్యంతరం చెప్పినవారు కూడా యిప్పుడు ఈ సంస్థను ప్రశంసిస్తున్నారు.

"యూనివర్సిటీ అభివృద్ధికై పాటుపడుతున్న వైస్ ఛాన్సలర్‌కు ... నేను ... ఈ ... అభివృద్ధికి ... సహాయం ... మంత్రిగాను ఎప్పుడూ మీకు లభించగలదు."

శ్రీ సంజీవరెడ్డిగారు యిక్కడి నుంచి చిత్తూరు వెళ్ళారు.

ఫార్". "సామ్రాజ్యవాదం అంతరించాలి" అనే నినాదాలతో అటుఇటు తిరుగుతూ, ... తిరిగారు.

లేబరుపార్టీనుంచి పార్లమెంటు సభ్యుని కార్యాలయం ముందు ... ఇద్దరు ... భారతీయులు ... ఆందోళన ... కార్యాలయం ముందు పర్యాటనలు వరకు పోవడానికి అన్నారు.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం

సత్వరాభివృద్ధికి ప్రభుత్వ సహాయం

లభించగలదని శ్రీ సంజీవరెడ్డిగారి వాగ్దానం

తిరుపతి, ఆగస్టు 16 — "శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో స్థాపించడం విషయంలో శ్రద్ధ వహించిన నేను దీని అభివృద్ధి విషయమై కూడా విరివిగా శ్రద్ధ వహించగలను. డాక్టర్ గోవిందరాజులు నాయుడుగారు దీనికి వైస్-ఛాన్సలర్‌గా రావడం అదృష్టం. ఆయన ఆధ్వర్యాన ఈ విశ్వవిద్యాలయం సురక్షితంగా వుండగలదన్న నమ్మకం నాకు గట్టిగా కలదు. యూనివర్సిటీ పరిపాలనలో మేము జోక్యం కలుగజేసుకోరాదని నా తరఫున, మంత్రివర్గం తరఫున, హామీ యిస్తున్నాను" అని, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు నిన్న రాత్రి వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ సమావేశంలో చెప్పారు.

ఈ యూనివర్సిటీ అభివృద్ధిని గురించి ఆంధ్ర ప్రభుత్వం విశేష శ్రద్ధ వహిస్తున్నదని ఆయన చెప్పారు.

శ్రీ సంజీవరెడ్డి గారు శ్రీ ఎ బలరామరెడ్డి (యం ఏ), జిల్లా కలెక్టర్ శ్రీ యస్. యాగంటి, జిల్లా పోలీసు సూపరింటెండెంటు మిస్టర్ థామస్ ప్రభృతులతో కలిసి యూనివర్సిటీ కాలేజీవద్దకు రాగానే వైస్-ఛాన్సలర్ శ్రీ యస్ గోవిందరాజులు నాయుడుగారు, రిజిస్ట్రారు శ్రీ యం. రామానుజరావు నాయుడుగారు, ప్రిన్సిపాల్ శ్రీ యస్. టి మనవాళ రామానుజంగారు స్వాగతమిచ్చారు.

శ్రీ గోవిందరాజులు నాయుడుగారు డిప్యూటీ ముఖ్యమంత్రికి విందుచేశారు. శ్రీ సంజీవరెడ్డిగారు తిరుపతి యూనివర్సిటీ విషయంలో తీసుకుంటున్న శ్రద్ధకు ఆయన హర్షం ప్రకటించారు.

శ్రీ సంజీవరెడ్డిగారు సమాధానం చెబుతూ ఇలా అన్నారు:—

"ఈ యూనివర్సిటీ స్థాపనలో శ్రద్ధవహించిన నేను దీని అభివృద్ధి విషయంలోకూడా విరివిగా శ్రద్ధవహించగలను డాక్టర్ గోవిందరాజులు నాయుడుగారు ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా రావడం నిజంగా అదృష్టం. ఈ పదవికి అంగీకరించేటట్లు చెయ్యడానికి ప్రయత్నించవలసి వచ్చింది. ఆయన ఈ పదవికి అంగీకరించిన తర్వాత మా భారం కొంత తీరింది. ఆయన పరిపాలనలో నేను గాని, ఇతర మంత్రులుగాని జోక్యం కలుగజేసుకోవడం జరగదని నేను నా తరఫున మంత్రివర్గం తరఫున హామీయిస్తున్నాను.

ఆయన చేతిలో యూనివర్సిటీ సురక్షితంగా వుండగలదు. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి నా శక్తివంచనలేకుండా సర్వసహాయం చెయ్యగలను. ఈ యూనివర్సిటీని సెనుకటి ప్రభుత్వమే స్థాపించినప్పటికీ ఈ ప్రభుత్వం హయాంలో దీని అభ్రదతకు ఎట్టి లోటూ జరుగరాదు.

"ఈ యూనివర్సిటీ స్థాపనకు ఎంత ప్రతిఘటన జరిగిందో అనేకమందికి తెలియదు. పానగల్ రాజా మంత్రిగా వున్నప్పుడే ఇక్కడ విశ్వవిద్యాలయం నెలకొల్పాలన్న సంకల్పం ప్రారంభమైంది. సంస్కృతిని పోషించడానికి తిరుపతి అనుకూలమైన ప్రదేశం.

"వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. ఆర్. రెడ్డి మనకు సహాయపడ్డారు. విశ్వవిద్యాలయం ఒక రూపాయలో, అద్దె భవనంలో స్థాపించబడింది. ఇప్పటికే అది బాగా అభివృద్ధి చెందినది.

"ఈ యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వరుని దరణ నన్నిధిని, స్వామివారి తో మంచి భవనాలలో స్థాపించబడింది. దీని భవిష్యత్తు విషయమై సందేహమక్కరలేదు.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చట్టం ఆమోదించబడే విషయం నాకు సందేహంగానే వుండేది. ఒకానొక దశలో ఈ బిల్లును ఉపసంహరించుకోవాలనే ఆలోచన కూడా నా సహచరులైన ఒక మంత్రికి కలిగింది. నెల్లూరును కూడా ఈ యూనివర్సిటీ కిందికి చేర్చే విషయం ప్రతిపాదించబడగా అభ్యంతరం మరింత ఎక్కువైంది.

"ఆ క్లాజులు మోదించబడ్డం మహిమే. శ్రీ వెంకటేశ్వరస్వామి తన పాత్రను వహించారు. ప్రధాన న్యాయమూర్తి రాన్సులర్ కావడం శ్రీ వెంకటేశ్వరస్వామి అభిమతమే మో. ముందుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌తో సంప్రతించరేదనే ఆక్షేపణ కూడా వచ్చింది. "వద్దు" అనే వారితో సంప్రతించడం ఎందుకు నే నెప్పుడూ తిరుపతి

(మిగతా 5 వ కాలంలో)

విపణివీథి

నవరను రేటు

మద్రాసు, ఆగస్టు 17 —

అమ్మకం ధన్ను	రు	అ	పై
నవరం దిల్లరధర	82	4	0
పాల్లా బంగారం	85	12	0
మూస బంగారం	84	0	0
వెండి సంద తులాలు	163	0	0
వెండి తులం 1-8	1	11	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	109-0-0	112-0-0
వేరుసెనగనూనె ఆజారు ధర: —		
1% ఎఫ్ ఎఫ్. ఎ. కె		217-0-0
ఆముదం 500 తిరుపత్తూరు		165-0-0
సేలమ్ రోటర్, స్పెన్ బ్రాండ్ (87½ పౌనుల తక్కతో వసూ)		14-8-0
కొబ్బరినూనె కాంగోలో 87½ లోకల్		
రాజా బ్రాండ్		28-0-0
ఎం. ఎస్ బ్రాండ్		28-4-0
పంచదార		
బ్రిటిష్ రిఫైన్ (2 కట్స్)	65-8-0	65-8-0
నైజామ్ (228 పౌనులు)	66	66-8-0
సామర్లకోట (2 కట్స్)		65-8-0

ఆదోని మార్కెట్

ఆదోని, ఆగస్టు 17 — వేరుసెనగ కాయ రెడీ 106-1 నూనె రు. 10-8-0, పింది 142-0-0; కాయ సీసర్స్ రు. 4-5-0, కొత్త మండల్ రు. 4-4-0.

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 17 —

వెండి 100 తులాలు	181 4-0
పాల్లా బంగారం	84-12-0
నవరు	81-2-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 17 — నేడు గోవాలో పోర్చుగీస్ కాల్పులవల్ల హర్తాళ్ జరుగుతున్నందున ఇక్కడ మార్కెట్లు మూసివేయబడినవి.

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 16 —

నేటి ఓపెనింగ్	—	33.78
నేటి క్లోజింగ్	—	33.79

1955 ఆగస్టు 18, గురువారం
మన్మథనామ సంవత్సర
అధిక భాద్రపద శుద్ధ పాడ్యమి
పాడ్యమి రా॥ 12-14 గంటలవరకు
మఘ రా॥ 11-18 గంటలవరకు
వర్జ్యం: ప॥ 11-38 నుండి 1-11 గంటలవరకు



ప్రవేశం ఉచితం!
ఇప్పుడే పాల్గొనండి గొప్ప
డాల్డా పోటీలో
ముగింపుతేదీ: 30వ సెప్టెంబర్ 1955
25002
గెలువండి!
(మరియు ఇంకొక రు. 20,001లు, ధర్మార్థం యివ్వబడును)

మొదటి బహుమతి
రు. 20,001లు*
రెండవ బహుమతి
రు. 5,001లు



* మొదటి బహుమతిని గెలుపొందినవారు ఒక్కరుగాని లేక అందరూ కలిసిగాని లభవచు రు. 20,001 లను ఒక సిద్ధం ఆస్పత్రికిగాని లేక వార్డుకుగాని యిచ్చు హక్కునుగూడ గల్గి యుంటారు.

ఒక ఎంట్రీ ఫారమ్‌ను
మీ డాల్డా వ్యాపారివద్ద తీసుకోండి

(బొంబాయి, హైదరాబాద్, సౌరాష్ట్ర మరియు మైసూరు రాష్ట్రములందు నివసించువారు తప్ప) తతిమ్మవారందరూ పాల్గొనవచ్చును.

HVM 252-X52 TL

బుడతకీచుల హత్యాకాండ చిత్రాలు

పై నాలుగు చిత్రాలలోను మొదటి చిత్రంలో బాండాలో చేత భారత త్రివర్ణ పతాకాన్ని ధరించి నిలబడివున్న ఒక మహిళా సత్యాగ్రహిని చూడవచ్చు. గోవాపై శాంతి దండయాత్రను ప్రారంభించిన ఈ తొలి సత్యాగ్రహదళానికి ఆ దినవారిలో ఒక్క సత్యాగ్రహి తప్ప తక్కిన వారందరు పోర్చుగీసు సైనికులు జరుపుతున్న కాల్పుల నుంచి తప్పించుకోడానికి నేలపై మోకరించి వున్నారు. ఈ మహిళా సత్యాగ్రహి గుండు దెబ్బతిని నేలకు ఒరుగగా, చేతులు చాపి ముందుకు నడుస్తున్న యువకుడు ఎదురుగా కొంచెం దూరంలో కనిపిస్తున్న పోస్టు సమీపంలోవున్న బుడతకీచులను తనపై కాల్చమని ఆహ్వానిస్తున్నాడు. మరుక్షణంలో గుండు దెబ్బతిని అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు

రెండవ చిత్రంలోని ఒళ్లు పులకింపచేసే దృశ్యంలో, ఒక అమెరికన్ టెలివిజన్ కంపెనీ ప్రతినిధి మిస్టర్ ఆర్ థానర్ నిరాయుధులైన, అహింసావ్రతులైన సత్యాగ్రహులపై కాల్పులు జరుపవలదని పోర్చుగీసువారిని బిగ్గరగా కోరుతూ పోర్చుగీసు పోస్టుకు అభిముఖంగా అమిత ధైర్యసాహసాలతో నడిచి వెళుతున్నాడు. తరువాత ఈయన సరిహద్దునుదాటి ఇండియా భూభాగాన్ని చేరి అక్కడ అలసి కూలబడి పోయాడు

మూడవ చిత్రంలో, మిస్టర్ థానర్ అనన్య సామాన్యమైన సాహసంతో ముందుకు వెళ్ళి, దెబ్బతిని స్పృహతప్పి పడివున్న మహిళా సత్యాగ్రహిని వదిలంగా లేవదీసి పట్టుకొని, సరిహద్దును దాటించి ఆమె మాతృభూమికి చేరుస్తున్న హృదయ విదారక దృశ్యాన్ని చూడవచ్చు

పోర్చుగీసు ముష్కర సైనికుల కంట బడకుండా మన ఫొటోగ్రాఫర్ పొదల మాటునుంచి తీసిన నాలుగవ చిత్రంలో, సరిహద్దుకు ఈవలి తట్టున ఇండియా భూభాగంపై వున్న మరొక సత్యాగ్రహి, మహిళా సత్యాగ్రహిని తోడ్కొనివస్తున్న ఆపద్బాంధవుడైన ఈ అమెరికన విలేకరికి తోడ్పడడానికి ముందు ఉరుకుతున్నాడు

గోవాకు విజయవాడనుండి విద్యార్థి కాంగ్రెసు ఆధ్వర్యాన బయల్దేరి వెళ్ళిన సత్యాగ్రహదళం. నిలుచున్నవారిలో ఎడంవైపున నిల్చున్న అజీజ్ ఖాన్, కూర్చున్నవారిలో కుడివైపు నుండి మొదటివాడు జగన్ మోహనరావుల జాడ తెలియడం లేదని వార్త. జట్టు నాయకుడు వై. ఆర్. కె. రెడ్డి (కూర్చున్నవారిలో ఎడమనుండి మొదటివారు) నిలుచున్నవారిలో కుడివైపు నుంచి రెండవ వ్యక్తియే ఆత్మ బలిదానం చేసిన వీరుడు రామం

ఆగస్టు 15 వ తేదీని గోవాపై భారత సత్యాగ్రహ దళాలు ప్రారంభించిన శాంతి దండయాత్ర సందర్భంగా తీయబడిన పై ఫొటోలను "ఆంధ్ర ప్రభ" సగర్వంగా ప్రకటిస్తున్నది: (1) భారత దేశం నలుమూలలనుంచి సమీకరించబడిన ఒక సత్యాగ్రహ దళం గోవా ఉత్తర సరిహద్దు వైపు పురోగమిస్తున్న దృశ్యం. (2) బాండాలో ప్రవేశించనున్న సత్యాగ్రహదళం అగభాగంలో చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకొని నడుస్తున్న శ్రీ చితాలే. ఆయన సరసనే వున్న మిస్టర్ ఓక్ బుడతకీచులను చేయి పైకెత్తి ధిక్కరిస్తున్నాడు. (3) పోర్చుగీసువారి తుపాకి గుండుదెబ్బలకు గురి అయిన సత్యాగ్రహులను ఇండియా భూభాగంలో చికిత్సకై స్ట్రెచర్లపై తీసుకుపోతున్నారు. (4) అమిత ఆవేశంతో గోవా భూభాగంలో చొరబడడానికి ఉద్యమిస్తున్న పౌరులను నిలువరించడానికి బాండలో సరిహద్దునవద్ద పై విధంగా మూర్ఖానికి అవరోధం నిర్మించవలసి వచ్చింది. (5) అవరోధానికి ఆవలివైపున ఎప్పుడు గోవా భూభాగంలో ప్రవేశిస్తామా అని ఆత్రంతో కదం త్రొక్కుతూ వేచివున్న మరొక సత్యాగ్రహదళం. (6) ఒకసారి సరిహద్దును దాటి గోవా భూభాగంలో ప్రవేశించి తిరిగి వచ్చిన మహిళా సత్యాగ్రహి డస్సిపోయి కూడా మరొకసారి గోవాలో ప్రవేశించడానికి ఉద్యమిస్తూ వుండగా తక్కిన సత్యాగ్రహులు ఆమెను వారిస్తున్నారు. (7) సత్యాగ్రహులలో సమధిక ఉత్సాహోత్సాహాలను ప్రోత్సహించడానికి బాకా చక్కగా వినిపిస్తోంది. (8) బుడతకీచుల గుండు దెబ్బలు, తుపాకి గుండు దెబ్బలకు గురి అయి పడిపోయిన అహింసా వ్రతులైన స్వాతంత్ర్య వీరులను తీసుకువచ్చి ఆస్పత్రులకు చేర్చడానికి ముందు తివాచీలపై పరుండబెట్టినప్పటి ఫొటో. (9) [illegible] వస్తున్న బుడతకీచుల తుపాకి గుండు తగలకుండా తప్పించుకోడానికి మిస్టర్ ఓక్ తన బట్టలను క్రిందికి వంచుకుంటున్నాడు

కర్నూలులో ప్రభుత్వోద్యోగులకు వసతి

ప్రెసిడెంట్ ప్రసాద్ చే శిబిరాల సందర్శన

కర్నూలు, ఆగస్టు 17 — ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ నేడు శ్రీమతి రాజవంశీ దేవితోను, గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదితోను కలిసి నేటి ఉదయం ప్రభుత్వం వసతి కాలనీలను, గుడారాల గల శిబిరాలను సందర్శించారు.

ముందుగా ఆయన 'బి' శిబిరంవద్దకు వెళ్లగా ఆంధ్ర ఉపముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు స్వాగతమిచ్చి, ఇళ్ళ నమూనాలు, కార్యాలయాల ప్రభుత్వం రాజధానిలో 178 లక్షల రూపాయల ఖర్చుపై నిర్మించిన ఇళ్లను చూపించారు.

ఇవిగాక గుడారాల కోసం, రాజభవన్ ను అభివృద్ధి చెయ్యడానికి లెజిస్లేటివ్ హాసలీకు, అసెంబ్లీ హాలుకు, గవర్నమెంటు ప్రెస్ కు విద్యుచ్ఛక్తి సరఫరా ఏర్పాట్లు చేయడానికి, మునిసిపల్ సౌకర్యాలకు, రాజధాని ప్రాంతంలో రోడ్లు వగైరాలకు 50 లక్షల రూపాయలు ఖర్చు అయిందని వివరించారు.

ఉద్యోగుల కోసం నిర్మించబడుతున్న వేరేరు తరగతుల ఇళ్ళ నమూనాలనుకూడా ప్రెసిడెంట్ ప్రసాద్ చూశారు. ఆంట్రోతుల కోసం నిర్దేశించబడిన 'ఏ' టైపు ఇళ్ళు, గుమాస్తాలకు నిర్దేశించబడిన 'బి' టైపు ఇళ్ళు, మూపరింటెండెంట్ల కోసం వుద్దేశించబడిన 'సి' టైపు ఇళ్లు, జూనియర్ గజెటెడ్ ఉద్యోగుల కోసం ఉద్దేశించబడిన 'డి'; సీనియర్ గజెటెడ్ ఉద్యోగులకోసం నిర్దేశించబడిన 'ఇ' టైపు ఇళ్ళను ఆయన చూశారు.

ప్రభుత్వోద్యోగులకోసం నిర్దేశించబడిన మొదటి రెండు బ్లాకుల ఇళ్లు 1050 లోను 950 ఇళ్ళు పూర్తి అయి, ఆక్రమించుకోబడినవని, మూడవ బ్లాకులోని 500 ఇళ్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభం కాగలదని, మొత్తం సుమారు 1,24,50,000 రూపాయల ఖర్చుపై 1550 ఇళ్ళు నిర్మించబడగలవని శ్రీ సంజీవరెడ్డిగారు ప్రెసిడెంటుకు తెలియచేశారు.

రాజభవన్ లో ఒక అతిథి మందిరం, సెక్రెటేరియట్ కొత్త భవనం నిర్మాణం, పోలీస్ ఇన్ స్పెక్టర్-జనరల్ కార్యాలయం, ప్రభుత్వ అతిథి గృహం, సాయుధ పోలీస్ దళాల వసతి. 8 50 000 రూపాయల ఖర్చుపై కొత్త లెజిస్లేటివ్ హాసలి నిర్మించబడుతున్నవని ఉపముఖ్యమంత్రి తెలియజేశారు.

10 50 000 రూపాయల ఖర్చుపై కొత్త అసెంబ్లీ భవనంలో నిర్మించబడగల ప్రాకారం హాలు నమూనాను కూడా ఆయన చూశారు.

వీటి నిర్మాణంలో పాల్గొంటున్న ఇంజనీర్లు, కంట్రాక్టరులు ప్రెసిడెంట్ ప్రసాద్ కు పరిచయం కావింపబడ్డారు.

జూనియర్ ఇంజనీర్లను చూసి గవర్నర్ 'వారు సంపాదించుకొంటూనే నేర్చుకొంటున్నారు' అని చలోక్తి విసిరారు.

ప్రెసిడెంట్ ఎ. బి. సి. డి. తరగతి ఇళ్లలోనికి వెళ్ళినారు.

ఒక గంటపాటు ఆయన శిబిరాలను, కాలనీని చూశారు.

పంచాయతీల చట్టం సవరణ

ఆంధ్ర ప్రభుత్వం యోచన

కర్నూలు, ఆగస్టు 18 — గ్రామ పంచాయతీ చట్టానికి (1950) సమగ్రమైన సవరణలను ఆంధ్ర ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. గత అయిదు సంవత్సరాలుగా ఈ చట్టాన్ని అమలు జరిపి పొందిన అనుభవం దృష్ట్యా దానిని సవరించవలసిన అవసరం కలదని భావిస్తున్నారు. ఇందుకు గాను దాదాపు 30 సూచనలను [illegible] ఇన్ స్పెక్టరు జనరల్ సూచించినారు కూడా.

పంచాయతీ బోర్డులను నోటిఫై చేసిన గ్రామాలలో, పన్ను చెల్లింపుదారుల ఎన్నికల విధానాన్ని గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. రెండవ తరగతి పంచాయతీలలో కూడా చేతుల ఎత్తడం ద్వారాకాక, ఇకనుండి రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగనున్నవి

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

D/19.8.55

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 194
8 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శుక్రవారం
19-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800212

హర్తాళ్ వాయిదా

పూనా, ఆగస్టు 18—గోవా కాల్పులకు నిరసనగా రేపు 19 వ తేదీన దేశం మొత్తంమీద హర్తాళ్ జరగాలని లోగడ గోవా విమోచన సహాయ సమితి కేంద్ర సంఘం చేసిన నిర్ణయం ఇప్పటను వాయిదా వెయ్యబడింది.

శుక్రవారంనాడు గోవాలో తిరిగి సమూహ సత్యాగ్రహం

శ్రీ ఎస్. ఆర్. దండావతే నాయకత్వంక్రింద సుమారు వెయ్యిమంది వలంటీర్లు

సరిహద్దును అతిగమించగలరట

ఏది ఏమైనాసరే గోవాలో ప్రవేశించి తీరాలనే వీరందరు కృతనిశ్చయులై వున్నారని ప్రకటన

బెల్గాం, ఆగస్టు 17—

గోవాలో పోర్చుగీసు పరిపాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చెయ్యడంకోసం శ్రీ ఎమ్. ఆర్. దండావతే నాయకత్వం క్రింద 1,000 మందికి పైగా వలంటీర్లు ఈ నెల 19 వ తేదీన సరిహద్దు దాటి గోవాలో ప్రవేశిస్తున్నారు.

అఖిలపక్ష గోవా విమోచన సహాయ సంఘం ఏకగ్రీవ నిర్ణయాన్ని అనుసరించి బెల్గాంనుంచి సావంత్ వాడికి వచ్చిన వెయ్యిమంది వలంటీర్లు ఈ సత్యాగ్రహ సమరంలో దూకుతున్నారు.

ఈ వెయ్యిమంది సుమారు వలంటీర్లు మొన్న సోమవారంనాడు బెల్గాం నుంచి కాలినడకను సావంత్‌వాడికి బైలుదేరారు. వీరిలో చాలామంది సావంత్‌వాడికి నేటి ఉదయమే చేరినట్లు తెలుస్తున్నది. వీరిలో 40 మంది గత రాత్రే అక్కడికి చేరుకొన్నారట.

మూడు మాసాలుగా సాగుతున్న ఈ సత్యాగ్రహోద్యమాన్ని విరామంలేకుండా కొనసాగించాలనే విషయంలో గోవా విమోచన సహాయ సంఘానికి అభిప్రాయ భేదాలేమీ లేవు. అయితే ఉద్యమాన్ని సాగించే విధానం ఎట్లాగుండాలనే విషయంలో దీర్ఘ చర్చలు జరిగాయని, 19 వ తేదీన దండావతే ఆటు సత్యాగ్రహం చెయ్యడానికి ఏకగ్రీవంగా అనుమతి యివ్వబడిందని ఆ సంఘానికి సన్నిహితంగా వుండే వారిద్వారా తెలుస్తున్నది.

అయితే, ఏయే స్థలాలలో సరిహద్దును దాటాలో ఇంకా ఈ సంఘం దండావతేకు చెప్పలేదు. రేపు పొద్దుటికి బహుశా ఈ విషయం ఆయనకు తెలుపబడవచ్చునట.

శ్రీ ఎమ్. ఆర్. దండావతే కొంకాణి ప్రజా-సోషలిస్టు నాయకుడు. ఈ సత్యాగ్రహ సమయంలో తన భర్తకు అండగా నిలబడడంకోసం ఆయన సతీమణి శ్రీమతి ప్రమీలా దండావతే నేడు సావంత్‌వాడికి ఎక్స్‌ప్రెస్‌లో అక్కడికి వచ్చింది.

అయితే తాను సరిహద్దుదాటి గోవాలో ప్రవేశించే విషయమై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, తన భర్తయే తనుకున్నా మీదట ఏ విషయమూ నిర్ణయించబడాలదని ఆమె పి. టి. ఐ. విలేకరితో చెప్పింది.

ఆగస్టు 15 వ తేదీ సత్యాగ్రహంలో ఈ వెయ్యిమంది ఆటు పాల్గొనలేదు. రవాణా సౌకర్యాలు భగ్నం కావడంవల్ల వారంతా కాలినడకను బైలుదేరవలసి వచ్చింది. అందువల్ల 19 వ తేదీని వీరు సత్యాగ్రహం చెయ్యడానికి అనుమతి యివ్వబడింది.

తరువాత కార్యక్రమం గురించి గోవా విమోచన సహాయ సంఘం ఇంకా ఎట్టి నిర్ణయమూ చెయ్యలేదని ఆ సంఘం

(మిగతా 2 వ పేజీలో)

డామన్‌లో కర్ఫ్యూ

మరి నాలుగు రోజుల అమలుకు ఉత్తరువు

డామన్ సరిహద్దు ప్రాంతం, ఆగస్టు 17— డామన్‌లో మరి నాలుగురోజులు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు కర్ఫ్యూ విధిస్తూ పోర్చుగీసు అధికారులు ఉత్తరువు చేశారు.

మొదట ఆగస్టు 11 వ తేదీన కర్ఫ్యూ అమలుపరచబడిన విషయం పాఠకులకు విదితమే.

తిరిగి కాల్పులు

గత రాత్రల్లా డామన్‌లో రైఫిల్ కాల్పులు వినవస్తున్నవని ఇండియా సరిహద్దులోని ప్రజలు పత్రికా విలేకరులకు తెలియజేశారు.

శ్రీ సి. జగన్మోహనరావు

మిస్టర్ అజీజుల్ ఖాన్

గోవా రంగంలో మరొక తెలుగు జోదు పూర్ణాహుతి

విజయవాడ విద్యార్థి శ్రీ జగన్మోహనరావు

ముస్లిం విద్యార్థి అజీజ్‌కు విపరీతమైన గాయాలు

విజయవాడ, ఆగస్టు 17—

భారత స్వాతంత్ర్య దినోత్సవంనాడు గోవాలో ప్రవేశించిన సత్యాగ్రహులపై పోర్చుగీసు పోలీసులు కాల్పులు సాగించినప్పుడు మరొక విజయవాడ విద్యార్థి శ్రీ చావలాల జగన్మోహన రావుగారు మరణించినట్లు, ఆయన శవాన్ని పోర్చుగీసు అధికారులే గోవాలోనే కాల్చివేసినట్లు తెలుస్తున్నది.

గోవా సత్యాగ్రహంలో పాల్గొనడానికి విజయవాడనుంచి వెళ్ళిన విద్యార్థి దళంలో ఒకరైన యస్. ఆర్. ఆర్.; సి. వి. ఆర్. కాలేజి విద్యార్థి యూనియన్ అధ్యక్షుడు శ్రీ వై. ఆర్. కె. రెడ్డిగారు శ్రీ జగన్మోహన రావుగారుకూడా మరణించినట్లు ఇక్కడికి టెలిగ్రామ్ పంపించారు.

ఈ దళంలోనే వెళ్ళిన మిస్టర్ అజీజుల్ ఖానుకు విపరీతంగా దెబ్బలు తగిలినవని, మిగతా వారందరికి కొద్దిగా దెబ్బలు తగిలినవని కూడా ఈ టెలిగ్రామ్‌లో ఆయన వివరించారు.

శ్రీ వై. ఆర్. కె. రెడ్డిగారితోపాటు 8 మంది విద్యార్థులు ఇక్కడినుంచి గతవారం ఈ సత్యాగ్రహోద్యమంలో పాల్గొనడానికి వెళ్ళారు.

కాజిరిరాక్‌వద్ద గోవాలో ప్రవేశించిన సత్యాగ్రహ దళాలలో వీరు వున్నారు.

కాజిరిరాక్ నుంచే శ్రీ రెడ్డి నేడు టెలిగ్రామ్ పంపించారు.

జగన్మోహనరావును ఆతని స్నేహితులు జగన్ అని పిలిచేవారు. ఆ యువకుని వయస్సు 20 ఏళ్ళు, సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థి. ఆయన తండ్రి శ్రీ చావలాల సుబ్బారావుగారు వ్యాపారి. కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా దొండపాడు వాస్తవ్యులు.

గోవా సమితివారు పంపిన సమాచారం ప్రకారం పోర్చుగీసు మిలిటరీ పోలీసులు మరి ఆరుగురి సత్యాగ్రహుల భౌతిక దేహాలతోపాటు శ్రీ జగన్మోహనరావు భౌతిక దేహాన్ని కూడా తీసుకొనివెళ్ళినట్లు తెలుస్తున్నది. ఇంతవరకు ఎస్. ఆర్. ఆర్. కాలేజి ప్రిన్సిపాలుకు అధికారరీత్యా ఈ విషయమై ఎలాంటి వర్తమానం అందలేదు.

విజయవాడనుంచి వెళ్ళిన విద్యార్థుల జట్టులో ఇంతవరకు తెలిసింది లేదని చెప్పబడిన అజీజుల్‌ఖాన్ అనే మరొక విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో వున్నట్లు తెలియవచ్చింది. ఈ విద్యార్థికి చేతిమీద గాయాలు తగిలినవట; ఆయన కోలుకుంటున్నట్లు వార్త వచ్చింది కూడా.

'బుడతకీచులు వైదొలగక తప్పదు'—ప్రెసిడెంట్ ప్రసాద్ ఉద్ఘాటన

తాత్కాలిక వ్యాఘాతాలకు గోవనులు నిరుత్సాహపడరాదని హితబోధ

కర్నూలు ఆగస్టు 17—

తమ స్వాతంత్ర్య సమరానికి వ్యాఘాతం కలిగినప్పటికీ గోవా ప్రజలు నిరుత్సాహపడకూడదని ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేడు ఉద్బోధించారు.

ఈ లక్ష్యం సులభ సాధ్యం కాదని, ఈ సందర్భంలో సహనంగా తాము మున్ముందు చిక్కులను యెదుర్కోవలసి వుంటుందని వారు గ్రహించాలని కూడా ఆయన పేర్కొన్నారు.

"సత్యాగ్రహోద్యమాన్ని పోర్చుగీసు ప్రభుత్వం అణగదొక్కినా తమ ఆధీనంలో కల భారత భూభాగం తప్పక వస్తుందని గురించి వారికెట్టి సందేహం కలగనక్కరలేదు. ఏది ఎలా జరిగినప్పటికీ, గోవాలో వారు చిరకాలం వుండజాలరు. ఎంత ప్రయత్నించినా వారిక అక్కడ వుండలేరు" అనికూడా ఆయన అన్నారు.

నేటి రాత్రి విందులో ప్రసంగిస్తూ ప్రెసిడెంట్ యిలా అన్నారు:—

"ఇండియా ఎనిమిదేళ్ళ క్రిందట స్వతంత్రమైనప్పటికీ ఇండియాలో ఒక చిన్న ప్రాంతమైన గోవా యింకా పోర్చుగీసు వారి ఆధీనంలోనే వున్నది.

"1955వ సంవత్సరంలో ఒక దేశంకాని, కొంతమంది ప్రజలుకాని స్వాతంత్ర్యం కోసం వందలకు తుపాకి గుళ్ళను యెదుర్కోవలసి రావడం, కారాగార వాసం చెయ్యవలసి రావడం విచిత్రంగా వున్నది. పోర్చుగీసు ప్రభుత్వానికి ఎటువంటి సలహాదార్లు వున్నారో తెలియదు. ఆ ప్రభుత్వం ఆలోచనా పొందితే, వివేకానికి ఎవరైనా తక్కుండాకాక తప్పదు

"ఇతర కార్యక్రమాలు ఏవైనా సత్యాగ్రహ కార్యక్రమంకూడా ఎన్నడు సవలమౌతుంది"

(మిగతా 2 వ పేజీలో)

లోక్‌సభలో అడ్జర్న్‌మెంట్ ప్రతిపాదన త్రోసివేత

న్యూఢిల్లీ ఆగస్టు 18—గోవా సమస్యపై ప్రభుత్వం అంతగా పట్టించుకోవడంలేదనే అభిప్రాయం ప్రజలలో కలుగడానికి వీలుగా భారత ప్రభుత్వం ఒక ప్రకటన చెయ్యాలని కమ్యూనిస్టు ఉపనాయకుడు ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ నేడు సూచించారు.

గోవా, డయ్యూ, డామన్‌లలో పోర్చుగీసు వారి కిరాతక చర్యలను నిరసిస్తూ దేశమంతటా జరిగిన ప్రదర్శనల ఫలితంగా ఏర్పడిన పరిస్థితిపై చర్చకు ఆయన ప్రతిపాదించిన ఒక అడ్జర్న్‌మెంట్ తీర్మానాన్ని ఆమోదించవలెనా, లేదా అన్న అంశంపై ఆయన ప్రసంగిస్తూ పై విధంగా పేర్కొన్నారు.

అడ్జర్న్‌మెంట్ తీర్మాన ప్రతిపాదనకు అనుమతి యివ్వవలెనా లేదా అన్న అంశంపై చర్చకు అవకాశమిచ్చే సభా నిబంధనలను [illegible] అడ్జర్న్‌మెంట్ తీర్మాన ప్రతిపాదనకు అనుమతి యిచ్చిన స్పీకర్ శ్రీ మౌలంకర్ ప్రకటించారు.

"గోవా సమస్య ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్నది. నా ఆవేశంలో నేను హద్దు దాటి పోతే క్షమించండి. నే చెప్పదలచింది ఒక్కటే. ఆలస్యం అమ్మతాన్ని విషంచేసే ముందు,

(మిగతా 8 వ కాలంలో)

బుడతకీచులకు బుద్ధి రావడానికి ఢిల్లీచే త్వరలో మరికొన్ని చర్యలు

—భారత రాజధానిలో సమాలోచనలు

న్యూఢిల్లీ ఆగస్టు 17—

శాంతియుతమార్గాలద్వారా గోవా సమస్యను పరిష్కరించవలెననే ఈ ధ్యేయ లక్ష్యానికి అనుగుణంగా భారతప్రభుత్వం త్వరలో అదనంగా కొన్ని చర్యలు తీసుకోనున్నది.

ఇవి పోర్చుగీసు ఇండియాతో వాణిజ్యానికి సంబంధించినవనీ, వీటినిగురించి ఉన్నతస్థాయిలో నేడు చర్చలు జరిగినవని తెలుస్తున్నది.

పోర్చుగీసువారి రాక్షసత్వంవల్ల దేశ లోకంగా దిగ్భ్రాంతి చెందినటువంటి కఠిన చర్యలు [illegible] పోర్చుగీసు ఇండియాను అర్థం చేసుకుంటున్నారు.

ప్రెసిడెంట్ పర్యటన

కర్నూలునుంచి విశాఖపట్టణానికి స్పెషల్ రైలులో ప్రయాణం

(మన కార్యాలయం నుంచి) కర్నూలు, ఆగస్టు 18—

ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, నాలుగు రోజులు ఆంధ్ర రాజధానిలో వుండి, రాష్ట్రంలోని యితర పట్టణాలను కూడా సందర్శించడానికిగాను నేటి ఉదయం యిచ్చటనుంచి స్పెషల్ రైలులో బయలుదేరి వెళ్ళారు.

ఆంధ్రరాజధాని పౌరులు ఎంతో ప్రేమాభిమానాలతో ప్రెసిడెంట్ ప్రసాద్‌కు స్వాగతం చెప్పారు. ప్రెసిడెంట్‌రాక సందర్భంలో, గౌరవ సూచకంగా నేడు పట్టణంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించబడింది కూడా.

20 సంవత్సరాల తరువాత కర్నూలుకు వచ్చిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ను చూచి, ఆయన సందేశాన్ని వినే అవకాశం అనేక వేల మందికి ఈ నాలుగు రోజులలోను కలిగింది. ఎన్ని కార్యక్రమాలువున్నా, అవకాశం లభించిన ప్రతి సందర్భంలోను పెక్కుమందిని ప్రెసిడెంట్ ప్రసాద్ కలుసుకొని సమాలోచనలు జరిపి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమానమైన శ్రద్ధను కేంద్రం చూపగలదని స్పష్టం చేస్తూ వచ్చారు.

తన సతీమణి శ్రీమతి రాజవంశీ దేవితో కలిసి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణాలను సందర్శించడానికి గాను నేటి ఉదయమే యిక్కడినుంచి స్పెషల్ రైలులో బయలుదేరి వెళ్ళారు.

కర్నూలు రైల్వేస్టేషన్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు, ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు, రెవెన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు, చీఫ్ సెక్రటరీ శ్రీ పుల్లారెడ్డిగారు, పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ పి. కె. మోనప్పగారు, తదితర రైల్వే అధికారులు స్వాగతం చెప్పారు.

స్టేషన్‌కు వచ్చిన వారితో కొన్ని నిముషాలు ముచ్చటించిన తరువాత ప్రెసిడెంట్ ప్రసాద్ స్పెషల్ రైలులో ఎక్కారు.

ఆయనతోపాటు గవర్నరు శ్రీ త్రివేది, ఆయన సతీమణి శ్రీమతి కుసుమ త్రివేది, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి, ప్లానింగ్ మంత్రి శ్రీ వెంకటరావు, రెవెన్యూ మంత్రి శ్రీ కె చంద్రమౌళి, పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ పి. కె. మోనప్ప, పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సంబియార్ కూడా అదే రైలులో బయలుదేరి వెళ్ళారు.

శుక్రవారంనాడు [illegible] విశాఖపట్టణం వెళ్లారు.

(8 వ కాలం తరువాయి)

ఇంకా చాలమంది ఆత్మార్పణ చేసేముందు ప్రభుత్వం జోక్యం కల్పించుకోవకూడదా? అనేదే నా వాదం" అని ప్రొఫెసర్ ముఖర్జీ అన్నారు.

ఇంతలో పండిట్ నెహరూ జోక్యం కల్పించుకొని, ప్రభుత్వపు విధానాలు గురించి, ప్రధాన సమస్యలు గురించి సభవారు చర్చించడానికి [illegible], అయితే, అంతర్జాతీయంగా చిక్కులు కల సమస్య గురించి ఉద్రిక్తత తగ్గిన పిమ్మట చర్చిస్తే మంచిదని తాను వ్యక్తిగతంగా అభిప్రాయ పడుతున్నానని చెప్పారు. ఏమైనా స్పీకరు నిర్ణయానికి కట్టుబడను కాగలనన్నారు.

గోవా సమస్యపై దేశంలో గల ఆందోళన [illegible] పేర్కొన్నారు.

వేగము సాఫీయైన పరుగు



జర్మన్, బ్రిటిష్ సాంకేతిక నిపుణుల పరివేక్షణ క్రింద తయారైన "ఈస్టరన్ స్టార్" సైకిల్ దృఢత్వము, చిరకాలం మన్నికకు, క్షేమముకు, సాఫీయైన పరుగుకు ప్రఖ్యాతి గాంచినది.

ఈస్టరన్ స్టార్

ది అట్లాస్ సైకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సోనెపట్ - ఢిల్లీవద్ద

[illegible]



అద్భుతమైన 3 వ వారం

మద్రాసు - అశోక్‌లో

ప్రతిరోజు సాయంత్రం 3. 6-15. 9-30 గంటలకు

రు. 2-2-0, 1-14-0 టిక్కెట్లు ఉదయం 9 గం. మొదలు 12 గం.ల వరకు ముందుగాను, ఆటల సమయమందు అమ్మబడును.

అన్ని తరగతుల ప్రజలు చూసి ఆనందించే సాహసోపేత చిత్రరాజం.

ఫిల్మిస్తాన్ వారి

మునింజీ

నలినీ జయవంత్, దేవ్ ఆనంద్, నిరూపరాయ్, ప్రాణ్, అమిత, ఎస్. ఎల్. పూరి ఇత్యాదులు నటించినది.

సంగీతం: ఎస్. డి. బర్మన్ డైరెక్షన్: సుబోధ్ ముఖర్జీ

పాటలు: సహిర్ లూధియాన్వి

ఫిల్మిస్తాన్ వారి విడుదల

త్వరలో విడుదలకు నిరీక్షించండి!

దక్షిణాదికి డిస్ట్రిబ్యూటర్లు:

అలంకార్ చిత్ర లిమిటెడ్,

ఆంధ్రాలో సబ్ డిస్ట్రిబ్యూటర్లు: విజయా పిక్చర్సు, విజయవాడ-2.

ఆంధ్ర ప్రభుత్వం

ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు

మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్కీము

"పాకెల టెండరు"

"మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్కీము టెండర్స్ ఫర్ ట్రాన్స్‌పోర్టు ఆఫ్ మెటీరియల్" అని పైన వ్రాసిన సీలు వేసిన టెండరు 14-9-1955 సాయంకాలం 3 గంటల లోపుగా క్రింద సంతకం చేసిన వారి ఆఫీసుకు చేరునట్లు పంపవలెను.

టెండరు ఫారములు, షరతులు మొదలగునవి 16 ఆగస్టు 1955 నాటి నుండి ఆఫీసు పనివేళలలో దరఖాస్తు చేసినవారికి రు. 5-1-3 చెల్లించిన మీదట లభించును. పి. డబ్ల్యు. III ఆఫీసు రసీదు సూపరింటెండింగ్ ఇంజనీరు, మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్కీము, మాచ్‌ఖండ్, ఎకౌంటు హెడ్ ను. 5-1-3 పంపవలెను. పోస్టు ఖర్చు విడిగా పంపవలెను. పని ఉజ్జాయింపు విలువ రు. 6,60,000/-

జె. వి. అరవు,
సూపరింటెండింగ్ ఇంజనీరు,
మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్కీము,
మాచ్‌ఖండ్ (పోస్టు) వయా
సాలూరు ఆర్. ఎస్.
తంతి: "Dudumenger" మాచ్‌ఖండ్.

చిట్ టెండరు నోటీసు

కడప జిల్లా, బద్వేలు తాలూకా, వద్దె మొగ్గు గ్రామం సాగిలేరు దిగువ నదిపై ... సీలు వేసిన టెండర్లు 7-9-1955 తేదీ సాయంత్రం 3 గంటలకు సూపరింటెండింగ్ ఇంజనీరు, పి. డబ్ల్యు. డి. అనంతపురం సర్కిలు, అనంతపురం ఆఫీసులో తీసుకోబడును.

2. టెండరు వివరములు, ప్లానులు, స్పెసిఫికేషన్లు మొదలగు వాటితో కూడిన నిర్ణీత ఫారం దరఖాస్తుపై సేల్సు టాక్సు రూపాయికి 0-0-3 వ పున్న ఒక రు. 45-12-0 చెల్లించిన మీదట (వాపసు ఇయ్యబడదు) 19-8-55 తేదీ మొదలు 3-9-55 తేదీ వరకు ఆఫీసు పనిచేయు అన్ని దినములలోను సూపరింటెండింగ్ ఇంజనీరు ఆఫీసులోని మేనేజరు గారిచే ఇయ్యబడును. పై తేదీ దాటిన తర్వాత అందిన దరఖాస్తులు నిరాకరించబడును.

3. టెండరుతో కూడ రు. 25,500/- ల ధరావతు చెల్లించవలెను.

ఉ. కంట్రాక్టు ఫారాలు నెం. 2.

(సం) ఎమ్. ఇ. హాన్సెన్,
సూపరింటెండింగ్ ఇంజనీరు,
అనంతపురం.

గోవా సమస్యపై ప్రెసిడెంట్ ప్రకటన

(1వ పేజీ తరువాయి)

దేశంలో. 1920 లో మేము సత్యాగ్రహం ప్రారంభించి, ఈ శతాబ్దిలో పెద్దదైన బ్రిటిష్ సామ్రాజ్యంతో శాంతిపూర్వకమైన, అహింసాయుత ఆందోళన ద్వారా మా వాంఛితాలను బ్రిటిష్ వారిచే ఒప్పించ చెయ్యడం అసాధ్యమని మాలో చాలా మంది భావించాం. కొన్ని సందర్భాలలో ఏదో ఒక కారణాన మేము సత్యాగ్రహాన్ని విరమించవలసి వచ్చేది.

"అదే విధంగా గోవా ప్రజలు తమ స్వాతంత్ర్య సమరానికి వ్యాఘాతం కలిగినప్పటికీ నిరుత్సాహ పడకూడదు. ఈ లక్ష్యం సులభ సాధ్యంకాదని, ఈ సందర్భంలో సహజంగా తామెన్నో చిక్కులను యెదుర్కోవలసి వుంటుందని వారు గ్రహించాలి.

"రెండు రోజుల క్రిందట జరిగిన సత్యాగ్రహంలో అసువులు బాసిన వారిని చూచి నా హృదయం ద్రవించిపోతున్నది. దుఃఖ సముద్రంలో మునిగివున్న వారి కుటుంబాలకు కారాగార వాసానికి పాల్పడిన వారికి నా హృదయ పూర్వకమైన సానుభూతి తెలుపుతున్నాను.

"సత్య భావోదయాన్ని పోర్చుగీస్ ప్రభుత్వం అర్థం చేసికో గలిగితే తమ అధీనంలో కల పోర్చుగీస్ ప్రాంత భవిష్యం విషయంలో వారికెట్టి సందేహం వుండకూడదు. ఏది జరిగినప్పటికీ గోవాలో వారు ఎక్కువకాలం వుండలేరు ఈ పరిణామాన్ని నివారించడానికి వారు చేసేయత్నాలు విఫలం కాక తప్పదు.

"తుపాకుల కాల్పుల ద్వారా, ఇండియాను పెడదోవ పట్టించి, ఇండియాచేత తప్పటడుగు వేయిద్దామని పోర్చుగీసువారు భావిస్తుంటే మాత్రం వారు పూర్తిగా పొరబడ్డారని చెప్పాలి.

"ఈ విషయంలో మాకు కొంత అనుభవం వున్నది. ఈ పద్ధతులలోనే మేము బ్రిటిష్‌వారిని సవాలు చెయ్యవలసి వచ్చింది. అంతిమంలోనే పోర్చుగీసువారు పరిస్థితిని సమీక్షించి, గోవా ప్రజల వాంఛితాలను తీర్చి దానిని భారతదేశానికి అప్పగించ గలరనడంలో నా కెట్టి సందేహంలేదు.

శ్రీ సంజీవరెడ్డిగారు

శ్రీకాకుళం పర్యటన విరమణ

కర్నూలు, ఆగస్టు 18—ఆంధ్ర ప్రభుత్వ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు అస్వస్థతగా వున్నందున శ్రీకాకుళం జిల్లా పర్యటన కార్యక్రమాన్ని విరమించుకున్నారు.

ఆంధ్రప్రభ
1955 ఆగస్టు 19 శుక్రవారం

శుభారంభం

మానవజాతికి ఆధునిక విజ్ఞానం ప్రసాదించిన వరాలలో విద్యుచ్ఛక్తి. విద్యుచ్ఛక్తిని ఉపకరణంగా వినియోగించుకొని ఆర్థిక, సాంఘిక, వారి శ్రామికాది వివిధ రంగాలలో మానవుడు బహుళ ప్రయోజనాలను పొందుతున్నాడు. 20 వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాల అపార బలసంపదలకు విద్యుచ్ఛక్తి అనల్పంగా తోడ్పడింది. నేటి నాగరికత నూటికి తొంభై పాళ్లు విద్యుచ్ఛక్తి వినియోగంపైనే ఆధారపడి ఉన్నదని చెప్పడం సముచిత అతిశయోక్తి కాజాలదు.

మానవ జీవితంలో విద్యుచ్ఛక్తి కింతటి ప్రాముఖ్యం వహించడంచేత, విద్యుచ్ఛక్తి వినియోగాన్ని బట్టి ఆయా దేశాల సంపత్సమృద్ధిని, అక్కడి ప్రజల ఆర్థిక ప్రమాణాలను పరిగణించడం జరుగుతున్నది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలో ఒక్కొక్క మనిషి సగటున 1,000 మొదలు 4,000 యూనిట్ల వరకు విద్యుచ్ఛక్తిని వినియోగించుకొంటున్నారు. ఇండియాలో సగటున ఒక మనిషి 16 యూనిట్లను మాత్రమే వాడుకుంటున్నాడు. పాశ్చాత్య దేశాలతో పోల్చిన పక్షంలో ఇండియా మొత్తంమీద విద్యుచ్ఛక్తి వినియోగం ఎంత తక్కువో పై అంకెలు విశదపరుస్తున్నాయి. పోతే, ఇండియాలో కూడా విద్యుచ్ఛక్తి ఉత్పత్తిలో మరింత వెనుకబడిన ప్రాంతాలలో మనిషికి 6 యూనిట్ల సగటు వినియోగం గల ఆంధ్రరాష్ట్రం చేరుతుంది.

మాచ్ ఖండ్, సైలేరు, శ్రీశైలం, సింగిరెడ్డి, లక్ష్మీపురం మొదలైన పూర్తి విద్యుచ్ఛక్తి స్కీముల వల్లనేమి, తుంగభద్ర, సిద్ధేశ్వరం, నందికొండ, పులిచింతల, రామపాదసాగర్ మొదలైన ఇరిగేషన్-విద్యుచ్ఛక్తి ఉమ్మడి ప్రాజెక్టుల ద్వారానేమి మొత్తం ఆంధ్రప్రాంతంలో 15 లక్షల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి విపులావకాశాలున్నాయి. అయితే, డీసెల్ ఇంజనుల వల్ల కానీ, పొరుగు రాష్ట్రాలు చేసే సప్లయి మూలంగా కానీ మొత్తం ఆంధ్రరాష్ట్రంలో ప్రస్తుతం వినియోగపడుతున్న విద్యుచ్ఛక్తి 35,000 కిలోవాట్లకు మించదు.

పై కారణాలను బట్టి, రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ చేత ప్రారంభోత్సవం సల్పబడిన మాచ్‌ఖండ్ విద్యుచ్ఛక్తి ప్రాజెక్టును ఆంధ్రరాష్ట్ర భావి భాగ్యోదయానికి శుభారంభంగా భావిస్తున్నాము.

మాచ్ ఖండ్ ప్రాజెక్టు ప్రథమ దశలో, రాగల డిసెంబర్ నాటికి 51,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయగలదు. 1958-59 లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన వెంటనే దానినుంచి 1,02,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తి సృష్టి కాగలదు. ఇందులో ఒరిస్సా రాష్ట్రానికి నూటికి 30 వంతులు మినహాయించినప్పటికీ, మిగిలిన 70 వంతులు విద్యుచ్ఛక్తిని ఆంధ్రరాష్ట్రంలోని పరిశ్రమలకు, వ్యవసాయానికి, ఇతర గృహోపయోగాలకు వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే, ఇకపైన కూడా ఒకటి, రెండు పంచవర్ష ప్రణాళికలను సాధించినట్లు అయితే, వారి ప్రాముఖ్య రంగాలలో ఆంధ్ర రాష్ట్రం ఇతోధిక [illegible] లలో పారిశ్రామిక అభివృద్ధి కాంచాలంటే పైన పేర్కొన్న విద్యుచ్ఛక్తి స్కీములన్నిటినీ సాధ్యమైనంత త్వరలో నిర్మించాలి.

సిమెంట్, పంచదార ఫ్యాక్టరీలు తప్ప ఆంధ్ర దేశంలో చెప్పదగిన భారీ పరిశ్రమలే లేవు. చాలినంత విద్యుచ్ఛక్తి లభ్యమైనప్పుడే భారీ పరిశ్రమలను నెలకొల్పడం సాధ్యం కాగలదు. మధ్యరకం, కుటీర పరిశ్రమల అభివృద్ధికైనా చౌకగా విద్యుచ్ఛక్తిని సప్లయి చేయడం అవసరం.

ఆంధ్రరాష్ట్రంలోని 16,000 గ్రామాలకు గాను ప్రస్తుతం 400 గ్రామాలకు మాత్రమే విద్యుచ్ఛక్తి లభ్యపడుతున్నది. ఆంధ్ర దేశంలోని మొత్తం అన్ని గ్రామాలకు సరిపోగల విద్యుచ్ఛక్తిని రాష్ట్రంలోనే ఉత్పత్తి చెయ్యడానికి అవకాశాలు వుండడంచేత నిర్ణీత కాలంలోపల 16,000 గ్రామాలకు విద్యుచ్ఛక్తిని అందించగల ప్రణాళికను ప్రభుత్వం సిద్ధపరచాలి. గ్రామసీమలలో ధారాళంగా విద్యుచ్ఛక్తిని వినియోగపరచడంవల్లనే వ్యవసాయం, చేతి పరిశ్రమలు వృద్ధికాగలవు. నిరుద్యోగం తొలగిపోగలదు. ప్రజారోగ్యం పెంపొందగలదు. ప్రజల ఆర్థిక ప్రమాణం పెరగగలదు. పల్లెటూళ్ళ ప్రజలకు పట్నవాసంపై వ్యామోహం సడలగలదు. పట్నాలతో పాటు పల్లెటూళ్ళు కళాకాంతులతో వెలిగిపోగలవు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు శ్రద్ధ వహించిన పక్షంలో ఆంధ్రరాష్ట్రానికి సంబంధించి సంతవరకు పై లక్ష్యాలు నెరవేరడం అసంభవం కాదు. కావలసిన ద్రవ్యాన్ని ప్రభుత్వం సమకూర్చినట్లయితే మన ఇంజనీర్లు, మన సాంకేతిక ప్రవీణులు అచిరకాలంలోనే వీటిని సాధించగలరనడానికి మాచ్‌ఖండ్ ప్రాజెక్టు నిర్మాణమే నిదర్శనం. ప్రాజెక్టు నిర్మించబడిన ప్రదేశం రైలుమార్గానికి 120 మైళ్ళ దూరంలోవున్నా, రవాణా, రాకపోకలకు సౌకర్యాలు లేకపోయినా, సుదూర ప్రదేశాల నుంచి కార్మికులను సరఫరా చేసుకొనవలసి వచ్చినా, అననుకూల వాతావరణ పరిస్థితులను, మలేరియా వగైరా వ్యాధులను లెక్కచేయక మొదట అనుకున్న దానికంటె ఒక సంవత్సరం ముందుగానే, 18 మాసాలలో ప్రాజెక్టు నిర్మాణంలో ప్రథమదశను పూర్తి చేసిన ఇంజనీర్లకు, సాంకేతిక ప్రవీణులకు, కార్మికులతో సహా ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధించినవారందరకు మా అభినందనలు అందజేస్తున్నాము.

మాచ్ ఖండ్ ప్రాజెక్టు ఆంధ్రదేశ విద్యుచ్ఛక్తి స్కీములకు శ్రీకారం కాగలదని, తక్కిన ప్రాజెక్టుల నిర్మాణం కూడా త్వరలో జరిగి ఆంధ్రదేశం పాడిపంటలతో, ధనధాన్యాలతో, నానావిధ పరిశ్రమలతో సర్వతోముఖాభ్యుదయం పొందగలదని ఆశిస్తున్నాము.

ఇన్సూరెన్సు కంపెనీలను జాతీయం చేసే సంగతి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని రెవిన్యూ మంత్రి ఎం. సి. షా లోక్‌సభలో గురువారం నాడు చెప్పారు.



గోవాలో సత్యాగ్రహులపై పోర్చుగీసు పోలీసుల కాల్పులకు నిరసనగా గురువారంనాడు చెన్నపురిలో హర్తాళ్ జరిగింది. మౌంట్‌రోడ్ దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు

మద్రాసులో పూర్తి హర్తాళ్

ఆగస్టు 15 న గోవాలో ఆత్మ బలిదానం చేసిన సత్యాగ్రహులపట్ల గౌరవ సూచనగా

మద్రాసు, ఆగస్టు 18—గోవాలో ఆగస్టు 15 వ తేదీన తమ అసువులు కోల్పోయినవారి గౌరవార్థం మద్రాసు నగరంలో నేడు సంపూర్ణమైన హర్తాళ్ జరిగింది.

ఎస్‌ప్లనేడ్, రతన్‌బజార్, మౌంట్‌రోడ్, మైలాపూర్ రోడ్, లజ్, పాండీబజార్ లలోను, నగరంలో ఇతర ప్రాంతాలలోను గల కాలేజీలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు, హోటళ్ళు, దుకాణాలు అన్నీ మూసివేయబడ్డాయి.

నగరంలోని బ్యాంకులు పని చెయ్యలేదు. వీటిలో పనిచేసేవారిలో అధిక సంఖ్యాకులు హాజరుకాలేదు.

కొన్ని బ్యాంకులకు నేటి ఉదయం వచ్చిన కొలదిమంది సీనియర్ ఉద్యోగులు హాజరు కాని ఉద్యోగుల కోరికపై బయటికి వచ్చి వేశారు.

ఫస్ట్‌లైన్ బీచ్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాల వద్ద బ్యాంకి ఉద్యోగులు ప్రదర్శనం జరిపి విన్నాణు చేశారు.

రిజర్వుబ్యాంకి ఉద్యోగులు 1,000మంది సెంట్రల్ బ్యాంకి ఆఫ్ ఇండియాలోని 200 మంది ఉద్యోగులలో సుమారు ఒక డజనుమంది సీనియర్ ఉద్యోగులుమాత్రం లోపల వున్నారు. అయితే వీరుకూడా ఒంటిగంటకు పదినిమిషాలు వుండగా బయటికి వచ్చి వేయడంతో బ్యాంకులలో పని పూర్తిగా నిలిచిపోయింది.

బస్సులు ఉదయం నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో ఒక అరగంట తిరిగినపిదప ఊరేగింపులు జరుపుకున్నవారి విజ్ఞాపనల ఫలితంగా నిలిచిపోయినవి. ఉదయం 10-20గం లకు పారిస్ కార్నర్ నుంచి మైలాపూర్, ట్రిప్లికేన్, అంజికరైలకు, మరికొన్ని ప్రాంతాలకు బస్సులు నడపను ప్రారంభించాయి. కాని ప్రదర్శకుల ఒత్తిడి ఫలితంగా 12-45 గంటలకు షెడ్లకు వెళ్ళిపోయాయి.

హైకోర్టు, సిటీసివిల్ కోర్టు, స్మాల్ కాజెస్ కోర్టు ఉదయం 11-15 గంటలకు తర్వాత మూసివేయబడ్డాయి.

హార్బర్‌లోని రేవుపనివారు, బి అండ్ సి మిల్లు కార్మికులు, పెరంబూరు రైల్వే వర్క్‌షాప్ పనివారు, కార్పొరేషన్, రాయపురంలోని పి. డబ్ల్యు. డి. ఇంజనీరింగ్ వర్క్‌షాప్స్, గుడ్సుషెడ్, పార్టీ కొటార్స్ మేషిన్ల పనివారు కూడా హర్తాళ్‌లో పాల్గొన్నారు.

"గోవాలో విదేశీపాలన నశించుగాక" అనే నినాదాలతో నగరంలోని ప్రతి ప్రాంతంలోని వీధులలో ప్రదర్శకుల ఊరేగింపులు జరిగాయి

పెక్కు పాఠశాలల, కాలేజీల విద్యార్థులు అత్యుత్సాహమైన ఊరేగింపు జార్జిటౌన్ లోని ముఖ్యమైన వీధులగుండా ఎస్‌ప్లనేడ్ మీదుగా వెళ్ళి సుమారు 11-45 గంటలకు మెడికల్ కాలేజీవద్దకు వచ్చింది. కొందరు విద్యార్థులు మెడికల్ కాలేజీ రేడియో అంతస్థులో కిటికీలవద్ద నిలబడివుండగా చూసి వారిని కూడా రావలసిందిగా విద్యార్థులు పిలిచారు.

నగరంలోని ప్రతి భాగంలోను విద్యార్థులు నినాదాలు చేస్తూ జాతీయ పతాకంతో ఊరేగింపులు సాగించారు.

ఫస్ట్‌లైన్ బీచ్ నుంచి ఉదయం 8-30 గంటలకు, 11 గంటలకు మధ్య పెద్ద కార్మికుల ఊరేగింపు గోవాలో విదేశీపాలనవ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఇంకా తెరవబడి వున్నట్లు తోచిన వ్యాపార సంస్థల ముందు ఆగి, ఆ సంస్థలు పని చెయ్యడం లేదని తెలుసుకొన్న తర్వాతనే ముందుకు సాగుతూ వచ్చింది.

9 గంటలకు కొన్ని నిమిషాల పిదప ఒక గుంపు ఫస్ట్‌లైన్ బీచ్‌లోని జనరల్ పోస్టాఫీసుదాకి వెళ్ళి పనివారిని పని నిలిపివేసి రమ్మని హెచ్చరించడమే గాక రెండు కౌంటర్లదగ్గర సైన్‌బోర్డులు, ఒక కుర్చీ, ఒక టేబులుపై దెబ్బతీసింది. కాని అంతలోనే పోలీసులువచ్చి గుంపులను చెదరగొట్టారు ఆ తర్వాత సింహద్వారాన్ని ఒకరికంటే ఎక్కువగా లోపలికి రానీయడానికి వీలులేకుండా మూసివేసి జనరల్ పోస్టాఫీసు పని కొనసాగించింది కాని పోస్టాఫీసు బిజినెస్సు శాఖ పూర్తిగా మూసివేయబడింది

రాళ్ళు రువ్వడం కూడా జరిగినట్లు ఆరోపించబడింది. కాని అది ప్రదర్శకులతో చేరిన కొందరు ఆకతాయి పిల్లల పని అని తేలింది.

ప్రదర్శకులు హైకోర్టు ఆవరణలో ప్రవేశించడానికి ముందు పారిస్‌కార్నర్ నుంచి వెళ్ళే బస్సులన్నిటిని నిలిపివేసి, ఖాళీగా షెడ్‌కు పోవలసిందని డ్రైవర్లకు, కండక్టర్లకు విజ్ఞాపన చేశారు.

కొంతసేపు పారిస్‌కార్నర్ పైపు వస్తున్న బస్సులన్నీ బస్‌షాపు వద్ద అక్కడక్కడ నిలిచిపోయాయి కాని చివరకు అన్నీ షెడ్‌కు వెళ్ళిపోయాయి.

పారిస్‌కార్నర్ వద్ద ప్రజలు చాలామంది ఫలాహారాలుగాని, పానీయాలుగాని అక్కడ లేక చివరకు తమ ఇళ్ళకు నడిచి వెళ్ళిపోయారు.

మద్రాసు హార్బరులో పని పూర్తిగా స్తంభించిపోయింది. మద్రాసు పోర్టు ట్రస్ట్ కార్యాలయానికి నేటి ఉదయం అగ్నిమాపక దళం ఉద్యోగులు, టెలిఫోన్ ఆపరేటర్లు తప్పితే పనివారు ఎవ్వరు రానందున ఓడలలో సరుకులు ఎక్కించడం, ఓడలనుండి దింపడం ఈ రోజుకు పూర్తిగా నిలిచిపోయింది.

నగరంలో పాఠశాలలను నేటికి మూయించివేయవలసినదిగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ ఆదేశించారు.

కొత్వాల్‌బజార్‌లో ఉదయం 1½ గంటలసేపు వ్యాపారం జరగడానికి అనుమతించబడింది. ఆ తర్వాత దుకాణదారులంతా హర్తాళ్‌లో పాల్గొన్నారు.

నగరంలోని విదేశీ కాన్సలేట్లు, ముఖ్యంగా నుంగంబాకంలో హాడోస్ రోడ్‌లోని పోర్చుగీస్ కాన్సలేట్ వద్ద పోలీసు బందోబస్తు తీవ్రం చెయ్యబడింది.

మద్రాసు టెలిఫోన్ సెంట్రల్ కార్యాలయంలో కొందరు నిలిచిపోయినప్పటికీ నిరంతరాయంగా పని సాగింది. రైల్వే సర్వీసులు-నగరం శివార్లకు తిరిగే రైళ్లు యథాప్రకారం నడిచాయి.

రిజర్వు బ్యాంకి నేడు నగరంలోని ఇతర బ్యాంకులకు నేటికి క్లియరెన్స్ లేదు అని తెలియజేసింది.

అన్ని వాణిజ్య మండలులు, ఇన్సూరెన్సు కంపెనీలు కూడా హర్తాళ్‌లో పాల్గొన్నాయి.

ప్రయివేటు యాజమాన్యంలో నడుస్తున్న పొరుగూళ్ళ బస్సులు ప్రదర్శకుల విజ్ఞాపనలపై ప్రయాణీకులను మౌంట్‌రోడ్‌లో దింపి ఎస్ప్లనేడ్‌కు ఖాళీగా వెళ్ళాయి.

గవర్నమెంటు బస్సులు అనేకం మధ్యాహ్నానికే షెడ్‌కు తిరిగి వచ్చినప్పటికీ, సాధ్యమైన మార్గాలలో స్వల్పంగానైనా సర్వీసు నడిపించాలనే తాము ఉద్దేశించామని ఒక ట్రాన్స్‌పోర్టు శాఖ ఉద్యోగి అన్నాడు.

మధ్యాహ్నానికి ఎస్ప్లనేడ్, రతన్‌బజార్, సైనాబజార్, మౌంట్‌రోడ్, మైలాపూర్‌రోడ్-అక్కడక్కడ చిన్న గుంపులు తప్ప పూర్తిగా నిర్మానుష్యమై పోయినట్లు కనిపించాయి.

బస్సు సార్వీసుల బస్సులకోసం కొందరు "క్యూ"లలో నిలబడి వున్నారు.

నేడు ప్రదర్శనలు లేవని నగరంలోని సినిమాలు ప్రకటించాయి.

హర్తాళ్ శాంతియుతంగా కొనసాగింది. ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసేవారికి బస్సులు దొరకడం కష్టమయింది. హోటళ్ళు మూసివేయబడడంతో ఆఫీసులలో కాంటీన్ సౌకర్యాలు లేనివారు కూడా ఫలాహారాలకోసం యిబ్బంది పడ్డారు

హాడోస్‌రోడ్ మీదుగా ఊరేగింపు జరిపిన ప్రదర్శకులు అక్కడ పోర్చుగీసు కాన్సలేటు ఎదుట తీవ్రంగా నినాదాలు చేశారు. ఆ కాన్సలేట్ కార్యాలయం నేడు మూసివేయబడి వుంది.

అమెరికన్ ఇన్ఫర్మేషన్ లైబ్రరీ కూడా నేడు మూసివేయబడినట్లు తెలుస్తూ వుంది అమెరికన్ కాన్సలేట్ జనరల్ కార్యాలయం మాత్రం తెరువబడి వుంది. కాని అందులోని ఉద్యోగులు చాలామందికి నేడు సెలవు యివ్వబడ్డది.

ముఖ్యమంత్రి కామరాజ్ ప్రకటన

మద్రాసు, ఆగస్టు 18—నగరంలోని పరిస్థితి స్వయంగా తెలుసుకొనడం కోసం మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కె. కామరాజ్ నాడార్ నేటి ఉదయం, మధ్యాహ్నం కూడా నగరంలో తిరిగారు. పారిస్ కార్నర్ వద్ద ఉత్తరపోర్ట్ ప్రజలు ఆయనను చూసి హర్షధ్వానాలు చేశారు.

తాను దర్శించిన ప్రాంతాలన్నిటివద్ద పరిస్థితి శాంతంగా వుందని, కొన్నిచోట్ల దుకాణాలు మూసివేసి, ఊరేగింపులు జరపడం చూశానని 'ఆంధ్రప్రభ' ప్రతినిధితో అన్నారు.

తిరుగుబాటు చేసిన గోవా గ్రామంలో పోలీసు కాల్పులు

ఆగస్టు 15 వ తేదీన జరిగిన సంఘటనలపై మరికొన్ని వివరాలు

బెల్గాం, ఆగస్టు 17—

ఆగస్టు 15 వ తేదీన పోర్చుగీసు ప్రాంతంలో ప్రవేశించిన సత్యాగ్రహులతో సహకరించారనే కారణాన హెడన్ గ్రామస్థులపై పోర్చుగీసు పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలియవచ్చింది.

ఈ హెడన్ గ్రామం సహోలీ సరిహద్దుకు దాదాపు అర్థమైలు దూరంలో వున్నది.

ఈ సత్యాగ్రహుల జట్టును నడిపించుకొని వెళ్ళిన మిసెస్ ఫ్రాన్సిస్ మెనెజెస్ ఈ విషయం తెలియజేశారు. మరొక గోవా పౌరుడైన శ్రీ గోవింద్ చిముల్కర్ తో కలిసి మిసెస్ మెనెజెస్ ఈ జట్టుకు నాయకత్వం వహించారు.

ఆయన ఇంకా క్రింది విషయాలు తెలిపారు:

"ఈ సత్యాగ్రహులు దాదాపు ఏడున్నర గంటలపాటు ఆ గ్రామాన్ని ఆక్రమించుకొని వున్నారు జాతీయ పతాకం ప్రతిష్ఠింపబడింది ఆ గ్రామం ఇండియాలో విలీనం చెయ్యబడినట్లు కొంకణిలో ఒక ప్రకటన చదవబడింది.

"పతాక ప్రతిష్ఠాపన జరిగినప్పుడు, ఆ ప్రకటన చదవబడినప్పుడు ఫోటోలు తీసికోబడినాయి కూడా.

"అంతట హెడన్ గ్రామంనుంచి రెండు మైళ్ళదూరంలో గల ఇబ్రహింపూర్ కు వెళ్ళడానికి సత్యాగ్రహులు సన్నాహాలు చేస్తుండగా పోర్చుగీసు సైనికులు వచ్చి, సత్యాగ్రహులను కొట్టి సరిహద్దుకు అవతల పారవేశారు

ఒక గంట తర్వాత పోర్చుగీస్‌వారు స్థానిక ప్రజలపై తుపాకులు కాల్చారు. క్షతగాత్రులు ఎవరెవరైనా వున్నారేమో తెలియదు"

ఆగస్టు 16 వ తేదీ వేకువజామున త్రివర్ణ పతాకం ప్రతిష్ఠించిన ఇబ్రహింపూర్ ప్రజలపై పోర్చుగీసు పోలీసులు కాల్పులు జరిపినట్లు విశ్వసనీయ వార్తలు అందినట్లు తెలుస్తున్నది.

విదేశీ పాలననుంచి తాము విముక్తి చెందినట్లు వారు ప్రకటించుకొన్నారు.

ఆంధ్ర వాణిజ్య మండలి సంతాప ప్రకటన

మద్రాసు, ఆగస్టు 18— ఆంధ్ర వాణిజ్య మండలి కార్యవర్గం నేడు అత్యవసర సమావేశం జరిపి గోవా సత్యాగ్రహుల పట్ల బుడత కీచు ప్రభుత్వం సాగించిన దారుణ మారణకాండను, హింసా చర్యలను తీవ్రంగా నిరసించింది. గోవా విషయంలో ఇండియా ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని వాణిజ్య మండలి ప్రశంసించి ఇండియాలోని విదేశ స్థావరాలను ఎత్తివేయుటకు ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకోవాలని కోరింది.

గోవా సత్యాగ్రహులలో వీరమరణం పొందినవారికి అంజలి ఘటించి, అమరులైనవారి కుటుంబాలకు తమ సంతాపమును ప్రకటించి అది ముఖ్యంగా గోవాలో బలియైన మొదటి ఆంధ్ర యువకుడు ఎస్. ఎస్. రామం తల్లిదండ్రులకు వాణిజ్య మండలి కార్యవర్గం తమ సంతాపం వెలిబుచ్చింది.

నేడు ఆంధ్ర వాణిజ్య మండలి కార్యాలయం మూసివేయబడింది.

మద్రాసు స్టాక్ ఎక్స్ఛేంజి మూసివేత

మద్రాసు, ఆగస్టు 18—గోవా సత్యాగ్రహులపై పోర్చుగీసు ప్రభుత్వం జరిపిన అమానుష చర్యలపై నిరసన ప్రకటిస్తూ మద్రాసు స్టాక్ ఎక్స్ఛేంజి నేడు మూసివేయబడింది.

కర్నూలులో హర్తాళ్

కర్నూలు, ఆగస్టు 18—గోవా సత్యాగ్రహం పట్ల సానుభూతి సూచకంగా నేడు ఆంధ్ర రాజధానిలో హర్తాళ్ జరిగింది. ఉస్మానియా కాలేజీ విద్యార్థులు 1,300 మంది నేడు తరగతులకు హాజరుకాక, పోర్చుగీసు వ్యతిరేక నినాదాలు చేస్తూ, సత్యాగ్రహులపై జరిగిన హత్యాకాండను ఖండిస్తూ నినాదాలు చేసుకుంటూ పురవీధులలో పెద్ద ఊరేగింపు జరిపారు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి బసల ముందు ఈ ఊరేగింపు కొంత సేపు ఆగారు కాని మంత్రులు బంగళాలలో లేనందున కొంత సేపు నినాదాలు చేసి ముందుకు సాగిపోయారు పట్టణంలోని దుకాణాలన్నీ మూసివేయబడినవి

మార్గోవాలో జరిగిన సత్యాగ్రహ వివరాలు

కార్వార్, ఆగస్టు 17—ఆగస్టు 15 వ తేదీన గోవా విమోచనానికై గోవాలోనే పెద్ద యెత్తున సత్యాగ్రహం జరిగింది. ప్రధాన వాణిజ్య కేంద్రమైన మార్మగోవాలో 36 మంది జట్లు జట్లుగా బయలుదేరి సత్యాగ్రహం చేశారు.

ఇలా సత్యాగ్రహం చేసినవారిలో వున్న ఒకే ఒక భారతీయ సత్యాగ్రహి అయిన శ్రీ బాబూ జాదవ్ ఈ విషయాన్ని ప్రకటించారు.

మార్మగోవాలోని ఒక హోటలులో వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీ జాధవ్ క్రింది విషయాలు తెలిపారు:—

"నేను, మరి 35 మంది గోవన్లు ఆగస్టు 15 వ తేదీ వేకువజామున జట్లు జట్లుగా బయలుదేరి మార్మగోవాలోని వివిధ కేంద్రాలలో సత్యాగ్రహం చేశాము. నాతోపాటు ఏడుగురు శ్రీ అనంత్ శిరీ నాయకత్వాన మార్మగోవా రైలు స్టేషన్‌నుంచి బస్తల మార్కెట్‌కు ఊరేగింపుగా బయలుదేరాము.

"పోర్చుగీసు ప్రతికూల నినాదాలు చేస్తూ, పెక్కుచోట్ల భారత పతాకాలను ప్రతిష్ఠించడానికి ప్రయత్నించిన ఈ సత్యాగ్రహుల జట్లను దాదాపు 3,000 మందికి పైగా ప్రజలు వీక్షించారు. పోలీసులు వచ్చి సత్యాగ్రహులను అరెస్టు చేశారు అరెస్టు చేసేటప్పుడు, అటు పిమ్మట కూడా సత్యాగ్రహులను తీవ్రంగా కొట్టారు.

"నేను భారతీయుణ్ణైనందువల్ల నన్ను మాత్రం తీవ్రంగా కొట్టి, భారత సరిహద్దు మీదుగా యితరులకు పంపివేశారు.

"గోవన్ సత్యాగ్రహులలో 66 సంవత్సరాల వయస్సు గల జనార్దన్ ఫెడెన్ (1946లో కూడా ఈయన సత్యాగ్రహం చేసి, ఆరు నెలలపాటు కారాగారవాసం చేశారు) అనంత్ శిరీ, మిస్టర్ జాన్ నరాన్ డిసౌజా, మిస్టర్ పీటర్ మెనెజెస్‌లు కూడా వున్నారు.

"ఈ సత్యాగ్రహుల తాత, గోవా విమోచనోద్యమానికి సహాయపడుతున్నారనే కారణాన మరి పదిమంది గోవన్లను కూడా ఆగస్టు 15 వ తేదీన మార్మగోవాలో పోర్చుగీసు అధికారులు అరెస్టు చేశారు.

వీరిలో మోడరన్ హైస్కూల్‌లో పనిచేసే యిద్దరు ఉపాధ్యాయులు కూడా వున్నారు"

ఇక్కడకు చేరిన తక్కిన వార్తలనుబట్టి క్రింది విషయాలు తెలియవచ్చినాయి:

రాజకీయ పక్షాలలో నాల్గింటినుండి నిర్బంధంలో 20 మంది గోవన్లు [illegible] చేయబడి [illegible].

"జై హింద్", "వివా గోవా" అని వ్రాయబడివున్న పోస్టర్లు పాన్‌జిమ్‌లోను, యితర పట్టణాలలోను కూడా ఎల్లెడలా కనిపించినాయి. అక్కడక్కడ ప్రతిష్ఠించబడిన భారత పతాకాలను పోలీసులు వెంటవెంటనే పీకివేశారు. పోర్చుగీసు పాలనను కూల్చివేయవలసిందిగా గోవా ప్రజలకు విజ్ఞప్తి చేసే పెక్కు కరపత్రాలు పంచి పెట్టబడినాయి కూడా.

ఆగస్టు 13 వ తేదీనుంచి మార్మగోవాలో అరెస్టు చెయ్యబడిన గోవన్ల సంఖ్య మొత్తం 70.

"ఆగస్టు 14 వ తేదీ రాత్రి ఉత్తరప్రదేశ్

తిరిగి సమూహ సత్యాగ్రహం

(1 వ పేజీ తరువాయి)

కార్యదర్శి శ్రీ ఎస్. తిలక్ పేర్కొన్నారు 15 వ తేదీనాటి సంఘటనలవల్ల ఇండియా ప్రజల, ప్రభుత్వం వైఖరి ఎలా వుండగలదో, అంతర్జాతీయ అభిప్రాయం ఏమిటో గమనించిన తర్వాతనే తదుపరి కార్యక్రమం నిర్ణయించబడగలదని ప్రకటించారు.

బెల్గాంనుంచి సావంత్‌వాడికి

19 వ తేదీని సత్యాగ్రహం చెయ్యనున్న వెయ్యిమంది సుమారు వలంటీర్లు బెల్గామ్ నుంచి చాల అవస్థపడి కాలినడకను సావంత్‌వాడి చేరారు. దారి కొండలతోను, అడవులతోను నిండివుంది. కాళ్ళు బొబ్బలెక్కి, గాయాలుపడి నెత్తురు కారుతున్నా, అలాగే బాధపడుతూ వారు యాత్రను సాగించారు. బాటప్రక్కన కలను తినుకుని, వాటిని పూరిగా గాని చాలమంది అతికష్టంమీద ముందుకు సాగగలిగారు. దీనికితోడు వర్షాలు, ఈదరగాలులు. ముద్దగా తడుస్తూ, చలిగాలులతో వణుకుతూ, బొబ్బలతో బరువెక్కి బాధపెడుతున్న కాళ్ళను పూత కర్రల సహాయంతో ఈడ్చుకొంటూ ఈ దేశభక్తులు పురోగమనం సాగించారు.

వీరిలో జయపూర్ నుంచి వచ్చిన 44 సంవత్సరాల వయస్సుగల శ్రీమతి చాందా దేవ్ అనే మహిళ కలదు. పెప్సు, పంజాబులనుంచి వచ్చిన పల్లెటి, తెల్లటి గడ్డాల సిక్కులు కలరు. అస్సాం, బెంగాలీ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు కలరు. మలబార్ నుంచి వచ్చిన ఒక జట్టు, మధ్యభారత్, రాజస్థాన్‌ల నుంచి వచ్చిన సుమారు 100 మంది దళం కలదు.

ఈ విధంగా దేశం నలుమూలల నుంచి ఆబాల వృద్ధంగా వున్న ఈ సహాపాదిక వీరవాహిని, శారీరకంగా అలిసి, సొలసి యాతనపడుతున్నా, మానసికంగా దేశభక్తి పూరితులై, ఉద్వేగులై ముందుకు నడిచారు.

వీరికూడా కొన్ని లారీలలో ఆహార పదార్థాలు పంపించబడ్డాయి. అయితే, ఈ లారీలలో వచ్చిన ఆహారాన్ని ముట్టకుండా కొందరు వలంటీర్లు దారిలో గ్రామస్థులు ఇచ్చే చెరకులు, పళ్ళు మాత్రం తింటూ వస్తున్నారు. ఆ దారిలో పంజాబ్‌కు చెందిన 60 ఏళ్ళ వయస్సుగల సాధు బర్మానంద్ ఒకడు. ఈ సాధు, మరి 40 మంది గత రాత్రే సావంత్‌వాడి చేరారు. వీరు 70 మైళ్ళు 36 గంటలలో నడిచారు.

తక్కినవారు కూడ నేటి ఉదయమే గాలివాన మధ్య అంబోలి కొండలను దాటినట్లు తెలుస్తున్నది. ఈ కొండలను దాటడంలో అస్వస్థుడైన ఒక వలంటీరును తిరిగి బెల్గాంకు చేర్చారు మరికొందరికి [illegible] చికిత్స చేస్తున్నారు.

సావంత్‌వాడి [illegible] గ్రామం నుంచి తిరిగి వస్తున్న వలంటీర్లను, గాయపడ్డవారితోను నిండివుండి, నేటి ఉదయమే దోడామార్గ్ సరిహద్దు నుంచి 36 మంది గాయపడ్డ వలంటీర్లు కొల్హాపూర్ చేరారు. సావంత్‌వాడి ఆసుపత్రులలో ఈ రెండు రోజులలోను 200 మంది వలంటీర్లకు చికిత్స చేయబడింది వీరిలో చాలమందికి తలమీద బలమైన గాయాలు తగిలివున్నాయి. కొందరికి కాళ్లు చేతులు విరిగి వున్నాయి. బెల్గాం ఆసుపత్రిలో 52 మంది గాయపడ్డ వలంటీర్లు చేర్చబడ్డారు.

ఇటువంటి పరిస్థితిలో బెల్గాం నుంచి నానా అవస్థలుపడి నడిచి వెళ్ళిన వలంటీర్లు సావంత్‌వాడి చేరుకున్నారు.

ఈ యాత్రకు నాయకత్వం వహించిన శ్రీ దండావతే పి. టి. ఐ. విలేకరితో మాట్లాడుతూ, జోరు వర్షంలో ఈ వలంటీర్లు యాత్ర సాగించారని, దారిలో గ్రామస్థులు వీరికి ఎన్నో విధాల సహకరించారని చెప్పారు.

ఈ వలంటీర్లు అందరూ కూడా, ఫలితాలను గురించి ఆలోచించకుండా, ఏమైనాసరే గోవాలో ప్రవేశించదానికే కృతనిశ్చయులై వున్నారని ఆయన తెలియ చేశారు.

విమోచన సహాయ సంఘం కార్యదర్శి శ్రీ తిలక్ మాట్లాడుతూ, 19 వ తేదీని శ్రీ దండావతే నాయకత్వం క్రింద సత్యాగ్రహం జరగాలన్న నిర్ణయంవల్ల ఈ ఉద్యమాన్ని చివరిదాకా నడిపించడానికి ఈ సంఘం ఎంత కృతనిశ్చయమై వున్నదో స్పష్టపడుతున్నదన్నారు.

గోవా జాతీయ కాంగ్రెస్ సత్యాగ్రహ సంఘం అధ్యక్షుడు మిస్టర్ పీటర్ అల్వారెస్ అటువంటి ప్రకటనచేస్తూ, ఈ ఉద్యమాన్ని నడిపించడంలో సహాయ సంఘానికి, కాంగ్రెసుకు పూర్తి ఏకాభిప్రాయం కలదని ఈ నిర్ణయమే విశదపరుస్తున్నదన్నారు.

ప్రజా-సోషలిస్టు నాయకుడు శ్రీ ఎస్. ఎమ్. జోషి ఒక ప్రకటనచేస్తూ, సత్యాగ్రహులు పూర్తిగా అహింసకు కట్టుబడివున్నారని, అహింసా సిద్ధాంత ప్రవక్తలైన మన నాయకులు ఇక తమ అనుమానాలను తొలగించుకోవచ్చునని, అంతర్జాతీయ ప్రాధాన్యంగల ఈ సమస్యను శాంతియుత సత్యాగ్రహంద్వారా పరిష్కరించడానికి పూనుకొని దేశప్రతిష్ఠను పెంచడంద్వారా వారు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకోవాలని [illegible] శాంతియుత సత్యాగ్రహం నైతికంగా యుద్ధంతో సమానమైనదని అన్నారు.

దేశ విభజన క్రింద నిర్వాసితులైన కాపులకు చెందిన విద్యార్థులకు యూనివర్సిటీలలో ఉచిత విద్యా సౌకర్యం చేకూర్చడానికి పెప్సు ప్రభుత్వం యోచిస్తున్నది.

అసెంబ్లీ సభ్యుడు శ్రీ జ్ఞాన్ సింగ్ [illegible] 24 గంటలపాటు [illegible] దాక్కొన్న [illegible] చేరుకొన్నట్లు తెలియవచ్చింది.

నవ్యాంధ్ర రాష్ట్రాన్ని దేదీప్యమానం చేయగల మాచ్‌ఖండ్ ప్రాజెక్టు

ఆంధ్రలో పారిశ్రామిక నవశకానికి నాందీవాచకం

విద్యుచ్ఛక్తికి సంబంధించినంతవరకు నేడు ఆంధ్రరాష్ట్రానికి చరిత్రాత్మకమైన శుభదినం. మాచ్‌ఖండ్ హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టునుంచి రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి పంపకాన్ని నేడు ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ ప్రారంభోత్సవం చేయడం ఆంధ్రలో హైడ్రో ఎలెక్ట్రిసిటీ ఉత్పత్తి ప్రారంభానికి ఇది నాంది అయింది.

ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్‌జిల్లాలో ఈ మాచ్‌ఖండ్ పవర్ స్టేషన్ కలదు. ఇది విశాఖపట్టణానికి రోడ్డుదారిని 120 మైళ్ళు కలదు. ఈ రోడ్డు ఆంధ్రలోని అనంతగిరి కొండలు, అరకులోయ, ఒరిస్సాలోని పాద్వా మీదుగా మాచ్‌ఖండ్‌కు వెళుతుంది. బొబ్బిలి నుంచి కూడ రోడ్డుదారిని ఆంధ్రలోని సాలూరు, ఒరిస్సాలోని కోరాపుట్, జయపూరు మీదుగా 120 మైళ్ళు.

డుడుమా జలపాతం

మాచ్‌ఖండ్ నది 550 అడుగుల ఎత్తు నుంచి క్రిందికి దూకుతున్న డుడుమా జలపాతం ఆధారంగా ఈ హైడ్రో-ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించ బడింది.

ఈ మాచ్‌ఖండ్ నది గోదావరి ఉపనదుల్లో ఒకటి.

1928 లో, ఇంకా ఒరిస్సా రాష్ట్రం విడిపోకముందు, హైడ్రో-ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయటానికిగల అవకాశాలను గురించి పరిశోధనలు జరిగాయి. 1931 లో ఈ విషయంలో పవర్ హైడ్రో పోర్షన్ సమగ్రమైన ఒక ప్రణాళిక తయారు చేశారు. 1936 లో ఒరిస్సా రాష్ట్రం విడిపోయినప్పుడు ఒరిస్సా రాష్ట్రానికి, మద్రాసు రాష్ట్రానికి మాచ్‌ఖండ్ నది సరిహద్దు అయింది.

మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఒరిస్సా, ఆంధ్రప్రభుత్వాలు రెండూ సమిష్టిగా నిర్మించినట్టిది. ఈ ప్రాజెక్టు ఈ ఉభయ ప్రభుత్వాలకు ఉమ్మడి ఆస్తి అయినప్పటికీ దీని నిర్మాణం ఆంధ్రప్రభుత్వపు విద్యుచ్ఛక్తి శాఖ పూర్తి అజమాయిషీ క్రిందనే సాగుతున్నది.

ఈ ప్రాజెక్టు మొత్తంమీద 1,02,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చెయ్యగలదు. అందులో ప్రస్తుతం—అనగా 51,000 కిలోవాట్ల శక్తి ఇప్పుడు ఈ మొదటి దశలో ఉత్పత్తి చేయబడుతుంది. ఈ విద్యుచ్ఛక్తి ఆంధ్ర, ఒరిస్సా ప్రభుత్వాలచే 70:30 నిష్పత్తిలో వినియోగించుకోబడగలదు. ఈ ప్రాజెక్టు నుంచి ట్రాన్స్‌మిషన్ లైనులను ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వమే వేసుకొన్నది.



మాచ్‌ఖండ్ హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేస్తున్న ప్రెసిడెంట్ ప్రసాద్

ప్రాజెక్టు వివరాలు

ఈ ప్రాజెక్టు పనులలో మొదటిదశ నిర్మాణాలు ఇవి: (1) జాలాపుట్ దగ్గర స్టోరేజీ డాము. ఇది మాచ్‌ఖండ్ నది మీద కలదు. ఈ ప్రాజెక్టుకు ఇదే ప్రధానమైన రిజర్వాయరు. మాచ్‌ఖండ్ నదిలో పారకం ఉండని కాలమున్నప్పుడే 1½ మైళ్ళ దిగువను ఈ రిజర్వాయరు నిర్మించబడుతున్నది. దీని పొడవు 1,230 అడుగులు వెడల్పు 18 అడుగులు, ఎత్తు (లోతు) 148 అడుగులు. దీని కపాసిటీ 25,650 మిలియను ఘనపుటడుగులు. ఈ డాము నిర్మాణం 1957లో పూర్తి కావలసివుంది. పవరు సరఫరాకు పూర్తిగా వివరించడానికి, విద్యుచ్ఛక్తి ఉత్పత్తిని పెంచడానికి తగు ఏర్పాట్లు ఈ రిజర్వాయరుకు కలవు.

(2) డైవర్షన్ డామ్: జాలాపుట్ డాముకు 14 మైళ్ళ దిగువను, డుడుమా జలపాతానికి 1½ మైళ్ళ ఎగువను ఇది కలదు. దీని కపాసిటీ 389 మిలియను ఘనపుటడుగులు.

ఈ డామ్ నిర్మాణం పూర్తి అయింది. దీనిపొడవు 825 అడుగులు. పవరుకు పూర్తిగా ఉపయోగించు మొదటి దశకు ఏర్పాట్లు కలవు. ఈ డాము ముఖ్యంగా క్రమ, నియమవిధుల నిర్వహణకు వినియోగించబడుతుంది.

(3) నీటిని ఆయా పనులకు నడిపించే జలవాహక విధానం: ఈ విధానంలో (ఎ) 4,034 అడుగుల పొడుగున్న టానెల్ (బి) 4,114 అడుగుల పొడుగు ఫ్లూమ్ టన్నెల్ (సి) టన్నెల్ పాండ్ డామ్ (డి) 2,840 అడుగుల పొడుగు ప్రెషర్ టన్నెల్ (ఇ) 50 అడుగుల వ్యాసం, 75 అడుగుల లోతుగల సర్జిషాఫ్టు (ఎఫ్) మూడు పెన్‌స్టాక్ పైపులు.

(4) పవర్ స్టేషను: ఇందులో ఒక్కొక్కటి 17,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తి చొప్పున ఉత్పత్తి చేయగల మూడు యూనిట్లుగలవు. రెండవదశలో మరి మూడు యూనిట్లు నెలకొల్పడానికి తగు అవకాశం కలదు.

ఈ పవర్ స్టేషన్ రెండు అంతస్తుల భవనం. దీని నిర్మాణానికి ఉక్కు, సిమెంటు వినియోగించబడ్డాయి. ఈ స్టేషన్‌లో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి యంత్రాలు, అందుకు సంబంధించిన ఇతర సాధన సామగ్రి యథాక్రమంగా నెలకొల్పబడ్డాయి.

ట్రాన్సుమిషన్ విధానం

మాచ్‌ఖండ్ పవర్ స్టేషన్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తి ఆంధ్ర వైపున 460 మైళ్ళలోగల నెల్లూరు జిల్లావరకు పంపబడుతుంది. డబుల్ సర్క్యూట్ 132 కె.వి. ట్రాన్స్‌మిషన్ లైను ద్వారా ఈ సరఫరా జరుగుతుంది. ఈ లైను మొత్తం మైలేజీ 570 సర్క్యూట్ల మైళ్లు. సింగిల్ సర్క్యూట్ లైను మొత్తం మైలేజీ 200 మైళ్లు.

విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరులలోగల థర్మల్ స్టేషనుల ఉత్పత్తికి మాచ్‌ఖండ్ విద్యుచ్ఛక్తి సరఫరా సహాయకారి కాగలదు. జాలాపుట్ రిజర్వాయరు పూర్తి అయిన తరువాత పూర్తి విద్యుచ్ఛక్తి సరఫరా మాచ్‌ఖండ్ నుంచే జరగగలదు. అప్పుడు విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరులలోని థర్మల్ స్టేషనులు పూర్తిగా వుండిపోగలవు.

గ్రిడ్ సబ్-స్టేషనులు

మాచ్‌ఖండ్ నుంచి 132 కె.వి. ట్రాన్స్‌మిషన్ లైనుద్వారా ప్రవహించే విద్యుచ్ఛక్తి వినియోగం కోసం తరువాత చెయ్యడానికి సబ్-స్టేషనులలో 33 కె.వి., 11 కె.వి. ట్రాన్స్‌మిషన్ లైనులకు మరలించబడగలదు. ఈ సబ్-స్టేషనులు నెలకున్న. సింహాచలం. బొమ్మూరు (రాజమండ్రి). భీమవోలు. గుణదల (విజయవాడ). తాడేపల్లి. ఒంగోలు. నెల్లూరులలో కలవు.

ఆంధ్ర జిల్లాలలోని క్రింది ముఖ్య ప్రాంతాలకు మాచ్‌ఖండ్ విద్యుచ్ఛక్తి లభించగలదు:

శ్రీకాకుళం: శ్రీకాకుళం, దర్శం, బొబ్బిలి పార్వతీపురం. నరసన్నపేట. టెక్కలి.

విశాఖపట్నం: విశాఖపట్నం, సింహాచలం చిట్టివలస. భీమిలిపట్నం, విజయనగరం, నెల్లిమర్ల. పెందుర్తి. కసింకోట.

తూర్పు గోదావరి: కాకినాడ, రాజమండ్రి. పెద్దాపురం, పిఠాపురం, తుని, రామచంద్రపురం. అమలాపురం.

పశ్చిమ గోదావరి: ఏలూరు, భీమవోలు, నిడదవోలు, పాలకొల్లు నర్సాపురం, భీమవరం.

కృష్ణా: మచిలీపట్నం, విజయవాడ, జగ్గయ్యపేట, వుయ్యూరు, గుడివాడ, నూజివీడు.

గుంటూరు: గుంటూరు, తెనాలి, నరసరావుపేట బాపట్ల. చీరాల. ఒంగోలు. తాడేపల్లి.

నెల్లూరు: నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేట, వెంకటగిరి.

ప్రాజెక్టు ఖర్చు

ఈ ఉమ్మడి ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్ర ప్రభుత్వం మొదట్లో పెట్టుకున్న అయ్యే 14 కోట్ల రూపాయలుగా తేలింది. ఇది 10 సంవత్సరాలకు 18½ కోట్ల రూపాయల వరకు పెరగగలదట.

ఈ ఆధునిక పారిశ్రామిక యుగంలో విద్యుచ్ఛక్తి వినియోగానికి అనేక అవకాశాలు కలవు. ఇప్పుడు ఇక్కడ కారియర్ కరెంట్ కమ్యూనికేషన్ విధానం ప్రారంభించబడింది. ఈ పద్ధతి అనుసరించి దక్షిణ ఇండియాలో ఇదే ప్రారంభం. మామూలు విద్యుచ్ఛక్తి ప్రసార కార్యక్రమానికి భంగం కలగకుండానే స్పీచ్ సిగ్నల్స్ ఈ లైనుల ద్వారా పంపబడగలవు.

విశాఖపట్నంలోని కార్బైడ్ కర్మాగారం, గరివిడిలోని ఫెర్రో-మాంగనీసు పరిశ్రమ, విజయవాడలో (ప్రతిపాదనలో గల) ఇండియా ప్రభుత్వపు ఎరువుఫ్యాక్టరీ విజయవాడ, మాచర్లలోని సిమెంటు ఫ్యాక్టరీలు మొదలైన వాటి ద్వారా విద్యుచ్ఛక్తి వినియోగం అనుకొన్నదానికంటె శీఘ్రంగానే పెరగగలదని భావించబడుతున్నది.

ఈ ప్రాజెక్టు దగ్గర రైలు స్టేషనుకు 120 మైళ్ల దూరంలో పుట్టింపల్లి, రోడ్డు దారి అడవులతోను, కొండలతోను నిండివుండడం వల్ల రవాణా విషయం ఒక క్లిష్ట సమస్యగా వుంది. ఈ ప్రాంతంలోని శీతోష్ణ పరిస్థితులు అననుకూలంగా వున్నాయి. కూలీలను వేరు చోట్ల నుంచి తీసుకురావలసివచ్చింది. మలేరియా మొదలైన వ్యాధులు ఎక్కువ. అయినప్పటికీ, ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ తరువాత రాత్రింబవళ్ళు పని చేసి ఇంత త్వరలో ఈ మొదటి యూనిట్ పని ముగించడంలో ఆంధ్ర విద్యుచ్ఛక్తిశాఖ చూపిన దక్షత అభినందనీయం.

ఈ ప్రాజెక్టు ప్రథమదశ ఈ విధంగా విజయప్రదం కావడంతో ఆంధ్రలో పంచవర్ష ప్రణాళిక క్రింద పారిశ్రామిక, వ్యవసాయక అభివృద్ధి ఇతోధికంగా జరగగల అవకాశం విస్తృతమయింది.



కొత్త వెలుగుతో పాటు, కొత్త శక్తితో పాటు, కొత్త ఆశను ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు తీసుకుపోగల డబుల్ సర్క్యూట్ ట్రాన్స్‌మిషన్ టవర్

ఆంధ్ర గ్రిడ్

ఆంధ్ర గ్రిడ్‌లో మూడు థర్మల్ స్టేషనులు, 14 డీజెల్ స్టేషన్‌లు వున్నవి.

2,500 మైళ్ళ హైటెన్షన్ ట్రాన్స్‌మిషన్ లైనులు, 1,500 మైళ్ళలో టెన్షన్ ట్రాన్స్‌మిషన్ లైనులు వున్నవి.

రాష్ట్రంలో 75,500 మంది విద్యుచ్ఛక్తి వాడకందారులున్నారు. ఇందులో వ్యవసాయానికి సంబంధించినవారు 3,000.

విద్యుచ్ఛక్తి సప్లయి సౌకర్యాలు వున్న పట్టణాలు, పల్లెల సంఖ్య 490.

1954-55లో ఉత్పత్తి జరిగిన విద్యుచ్ఛక్తి 1,300 లక్షల యూనిట్లు.

పవర్ ఆపరేషన్‌లకు పెటిన పెట్టుబడి 847 లక్షలు. కట్టడాలు యంత్రాలువగైరాలకు పెట్టుబడి 15.64 లక్షలు. 1954-55లో విద్యుచ్ఛక్తి క్రింద వచ్చిన మొత్తం ఆదాయం 121 లక్షల రూపాయలు.

ఆంధ్రరాష్ట్రంలో మొత్తం 10 లక్షల కిలోవాట్లకు పైగా హైడ్రెల్ విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయవచ్చు. 1957 నాటికి తుంగభద్ర నుంచి కూడా విద్యుచ్ఛక్తి సప్లయి కాగలదు. సీలేరు, నందికొండ ప్రాజెక్టుల నిర్మాణంతోను కాని "ఆంధ్రా పవర్ గ్రిడ్" అనేది సంపూర్ణ రూపాన్ని పొందదు.

ప్రాజెక్టుల నిర్మాణ నిర్వహణలలో సమన్వయదృష్టి ఆవశ్యకత

శ్రీ యం. సి. సంపత్ అయ్యంగార్
(ఆంధ్ర విద్యుచ్ఛక్తి శాఖలో స్పెషల్ ఆఫీసర్)

దేశాభివృద్ధి పథకాలు ప్రాంతీయమైనవిగా కాక జాతి అంతటికీ వినియోగపడే దృక్పథంతో తయారు చేయించడానికి ఇండియా ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నది. దానివల్ల దేశం అంతటికి ఎంతో లాభం వుంది. ఈ విషయంలో మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూపుతున్న శ్రద్ధ విశేషంగా ప్రశంసనీయం.

పుష్కలంగా ముడిపదార్థాలు, విద్యుచ్ఛక్తి సౌకర్యాలు వచ్చినప్పటికీ వెంటనే పరిశ్రమలు నెలకొల్పబడుతున్న సంగతి మనకు తెలుసు. చౌకగా సరుకులు తయారుచేసే మార్కెట్‌లో పోటీకి నిలబడాలన్న దొక్కటే. పరిశ్రమలు యిలా నెలకొల్పడంలో ప్రధాన లక్ష్యం. నదీలోయ ప్రాజెక్టుల లక్ష్యం కూడా యిదే.

నదీలోయ ప్రాజెక్టుల ప్లానింగ్‌కు సంబంధించిన కొన్ని సూత్రాలను గురించి నేనీ వ్యాసంలో వివరించదలచాను. ఈ సూత్రాలను నదీ ప్రాజెక్టుకు వర్తింపచేయుటకు ముందు ప్లానింగ్ ఇంజనీరు, నదిలో అందుబాటుగాగల నీరు, కట్టడాల నిర్మాణానికి గల సౌకర్యం, వగైరాలు సంతృప్తికరంగా వున్నవనే, ప్రాజెక్టు స్కీమును చివరకు తయారు చేయడం జరుగుతుంది. వీటి విషయంలో ఇంజనీర్ల మధ్య ఎలాటి అభిప్రాయభేదం లేదు కూడా. కాని, దేశం అంతటికీ వర్తింపే కొన్ని సూత్రాలను గురించి మాత్రమే నేనిప్పుడు చర్చించదలచాను.

ఇండియాలోని నదులన్నీ కూడా అనేక రాష్ట్రాలగుండా ప్రవహించి చివరకు సముద్రంలో చేరుతున్నవి. కొన్ని సందర్భాలలో నాలుగేసి రాష్ట్రాలకు ఒకేనది ఆధారం కావచ్చు అవ్వడమేకాక, కిందవున్న దేశోదర రాష్ట్రంతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికా రాష్ట్రం ఏదో ఒక ప్రాజెక్టు పథకాన్ని తయారు చేయడం జరుగుతున్నది. ఇలా కాకుండా మొత్తం ఆ నదీలోయ ప్రాంతానికంతటికీ సమగ్రమైన పథకం తయారు చేయడం మంచిది. నదీలోయ ప్రాజెక్టుల నిర్మాణానికి నేను సూచిస్తున్న మొదటి సూత్రం కూడా యిదే. కేంద్ర ప్రభుత్వం యిలా చేయడంవల్ల దేశం అంతటికీ లాభం కలగగలదు కూడా.

ఈ సూత్రాన్ని ఇండియా ప్రభుత్వం ఆమోదించివుండడం హర్షనీయం. కృష్ణానది సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఇండియా ప్రభుత్వం ఈ సూత్రాన్ని అమలు జరిపింది. బొంబాయి, మైసూరు, హైదరాబాద్, ఆంధ్రరాష్ట్రాల మధ్య కృష్ణానది జలాన్ని పంపిణీ చేయడమేకాక, కోస్లా కమిటీ ద్వారా కృష్ణానది లోయ అభివృద్ధికి క్రమపద్ధతిని కూడా నిర్ణయింపచేసింది. ఇదే విధంగా దేశంలోని అన్ని నదీలోయ ప్రాజెక్టులకు సమగ్రమైన పథకాలను, రాష్ట్రాలతో సంప్రదించి, కేంద్రప్రభుత్వం సిద్ధపరచడం చాలా అవసరం.

అనేక రాష్ట్రాలలో ప్రవహిస్తున్న ఒకే నదివల్ల పెక్కు ప్రయోజనాలు పొందగలవు ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, నౌకావాణిజ్యం, వగైరాలకు వినియోగించుకోవచ్చు. అయితే నాటిలో ఏ రాష్ట్రం ఎంత వరకు పొందవచ్చుననేది నిశ్చితంగా తెలియదు. అందువల్లనే ఒక ప్రాంతం నదీ జలాలను మరొక ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరగడం కద్దు. ఉదాహరణకు కృష్ణానది జలాన్ని తరలించడానికి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వంలో ప్రయత్నం జరిగింది. అలాగే ఒరిస్సా ప్రభుత్వం కూడా మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకు దిగువనుంచి మాచ్‌ఖండ్ నదీ జలాన్ని పొడుగున వున్న మరొక లోయ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నది ప్రతిరాష్ట్రం తన స్వార్థం దృష్ట్యా ఆలోచించినందునే యిలా జరుగుతున్నది. కనక ఏనదివల్లనైనా ఆ నదీ లోయప్రాంతం

(మిగతా 4 వ పేజీలో)

అభ్యుదయానికి విద్యుచ్ఛక్తి

ది క్రాంప్టన్ ఇంజనీరింగ్ కంపెనీ, (మద్రాసు) లిమిటెడ్

మాచ్‌కుండ్
హైడ్రో-ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు
ప్రధాన కంట్రాక్టుదారులు

★

వెస్టింగ్‌హౌస్
జనరేటర్లు, స్విచ్‌గియర్

మార్గన్ స్మిత్ టర్బైన్స్

స్టాండర్డ్ టెలిఫోన్లు
టెలికమాండ్ కంట్రోల్ సిస్టమ్

టర్బయిన్స్‌కు ఉడ్‌వార్డ్
గవర్నర్లు

హెన్లీ కేబిల్స్
సప్లయిచేసి అమర్చినది వీరే

ఆంధ్రలో విద్యుచ్ఛక్తి వ్యాపకానికి క్రాంప్టన్ చేసిన యితర పనులు
132 కె. వి. ట్రాన్స్‌మిషన్‌లైన్ పెద్దాపురం - విజయవాడ,
తుంగభద్ర సబ్-స్టేషన్‌లు మరియు ట్రాన్స్‌మిషన్‌లైన్ నెట్ వర్కు.

ది క్రాంప్టన్ ఇంజనీరింగ్ కంపెనీ, (మద్రాసు) లిమిటెడ్
19/16, మచిలీపట్నం రోడ్, విజయవాడ.
హెడ్ ఆఫీస్:—పోస్టు బాక్సు నెం. 205, సెకండ్ లైన్ బీచ్, మద్రాసు-1.
బ్రాంచీలు:—కోయంబత్తూరు, మధురై, బెంగుళూరు, సికింద్రాబాద్.

వచ్చే అయిదేళ్ళలోపు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి

సీలేరు, నందికొండ పవర్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం

రచన
శ్రీ బి. ఆర్. సోమయాజులు
(ఆంధ్ర విద్యుచ్ఛక్తి శాఖ చీఫ్ ఇంజనీరు)

ఆంధ్రరాష్ట్రపు అభివృద్ధి కార్యక్రమంలో విద్యుచ్ఛక్తికి అత్యంత ప్రధానమైన స్థానం కలదు. మనిషికి ఎంత విద్యుచ్ఛక్తి చొప్పున వినియోగించబడుతున్నది అన్న విషయం మీదనే రాష్ట్రపు ఆర్థిక ప్రమాణం ఆధారపడివుంది.

ఇండియా మొత్తంమీద మనిషికి 18 యూనిట్ల విద్యుచ్ఛక్తి వాడబడుతున్నది. మద్రాసులో మనిషికి 18 యూనిట్లు, మైసూరులో 44 యూనిట్లు వాడబడుతుండగా, ఆంధ్రలో 5 యూనిట్లు మాత్రం వినియోగించబడుతున్నది. కాగా, విద్యుచ్ఛక్తి విషయంలో ఆంధ్ర చాలా వెనుకబడి వున్నదన్న మాట.

అయినప్పటికీ ఆంధ్రలో హైడ్రో-ఎలెక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడానికి మంచి అవకాశాలు కలవు 15 లక్షల కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేసే అవకాశాలు ఆంధ్రలో కలవు. కాని ఇప్పుడు 35,000 కిలోవాట్ల శక్తి మాత్రమే ఉత్పత్తి చేయబడుతున్నది. ఇది విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరులలో ఆవిరిశక్తి వల్లను, మరికొన్ని చోట్ల డీజెల్ శక్తి వల్లను ఉత్పత్తి అవుతున్నది. మరి 6,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని మద్రాసు, మైసూరులనుంచి కొంటున్నాము.

ఆంధ్రకు మొదటి పంచవర్ష ప్రణాళిక ఉమ్మడి మద్రాసు రాష్ట్రప్రభుత్వంచే తయారు చేయబడింది. ఈ ప్రణాళికలో మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ప్రథమ దశ, తుంగభద్ర ప్రాజెక్టు (ఆంధ్ర) ప్రథమ దశ పూర్తి, ఆవిరి, డీజెల్ పవర్ స్టేషన్‌ల అభివృద్ధి మొదలైనవి ప్రతిపాదింపబడ్డాయి. ఈ ప్రణాళిక ఈ సంవత్సరంతో పూర్తిగా అమలు జరిగినట్లే కాగలదు. ప్రథమ ప్రణాళికలో ఇవి ఎవరి సంవత్సరం మాత్రా ఈ ప్రణాళిక నిర్వహణ

(మిగతా 4 వ పేజీలో)

బాట్లిబాయ్ అండ్ కో
ప్రముఖ ఫ్రెంచి ఉత్పత్తిదారులు
ఆల్‌స్థోమ్, నెర్పిక్
మరియు సి. జి. ఇ. (కంపెయినీ జనరెల్ డి' ఎలెక్ట్రిసిటీ) లకు ప్రతినిధులు



అల్‌స్థోమ్ - 2 పూర్తిగా ఆటోమాటిక్ మైన్ హోయిస్టింగ్ యంత్రాలు—ఒక్కొక్కటి 28 అడుగుల వ్యాసంగల కోపేపుల్లి అను 3,500/7,000 బి. హెచ్. పి. డి సి మోటార్‌తో 38 అర్థయం

సి. జి. ఇ.—ఇన్‌డోర్ ట్రా ఆవుట్ స్విచ్ గియర్

నెర్పిక్-స్వయంచలిత... మరిగోవాన్ పరిశోధన కేంద్రం (ఫ్రాన్సు) 2,500 అడుగుల పొడవు

బాట్లిబాయి అండ్ కో
హెడ్ ఆఫీసు: ఫోర్బ్స్‌స్ట్రీట్, ఫోర్ట్, బొంబాయి-1
బ్రాంచీలు: మద్రాసు, కలకత్తా-ఢిల్లీ.
అహ్మదాబాద్ - కోయంబత్తూరు - కాన్పూర్.
విజయవాడ.
బెంగుళూరులోను, సికింద్రాబాద్ (డెక్కన్) లోను ఆఫీసులున్నాయి.

చూడండి మెక్లీన్సు దంతాల్నిఎంత చక్కగా శుభ్రపరుస్తుంది

ఈ మూడు టీ కప్పుల్ని పరిష్కరించడానికి సాధ్యంకాని చాలకఠిన సమస్యను అవి నిరూపిస్తున్నాయి. అవే పళ్లు అనుకోండి. వాని ముందుభాగాల్ని శుభ్రం చేయవచ్చు. వెనుక భాగాల్ని శుభ్రపరచవచ్చుకాని, ఆ తర్వాత మిగిలివున్న సందుల మాటేమిటి? అవి మామూలుపద్ధతిలో తోమటానికి అందేవి కావు. అత్యంత అపాయకరమైన విష క్రిములు అక్కడే దాగివుంటాయి. పళ్ల అందాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకో కలదివ వారంతా, ఎప్పటికీ ప్రమాద కరమే అయిన లిపాయిడ్స్‌ను గురించి తప్పక వచ్చి తెలిసికోవాలి.



మెక్లీన్సు, హామీయిచ్చివివి తోముటలో అందని అపాయకరమైన దోట్లకు సూటిగా పోరాడుతుంది

దంతక్షయాన్ని అరికట్టుటకు అత్యంత ప్రధానమైనది అదే

పళ్ల పైకి భాగంలో "కాన్సు" కావ్య పదార్థాలున్నాయని దంత వైద్యులిప్పుడు నిరూపించియున్నారు. వానిని 'లిపాయిడ్స్' అంటారు. ఎంతబాగా తోమినా అవేమి పోవు. ఆ పొరలోపల వెనకా అనగా అట్టాల తమ భయంకరమైన పనిని సాగిస్తూనే వుంటాయి. అవి మీ పళ్ల మెరుగును తినివేస్తూనే వుంటాయి. ఆ దంతక్షయను అరికట్టడానికి తొలిమెట్టు అంటె, ఈ లిపాయిడ్స్‌గల ప్లేకును క్రమం తప్పకుండా తొలిగిస్తూనే వుండడం. లిపాయిడ్స్‌ని విశేషంగా తొలిగించటానికి ఉన్న ఒక్కటే మార్గం అంటే, వానిని కరిగించి వేయడం. క్లోరోఫిల్ [illegible] కలిగింకటే [illegible] సున్నితముగాను, [illegible] సురక్షితంగా, [illegible] శీఘ్రంగా లిపాయిడ్స్‌ను, సూటిగా పోరించే గుణమును మెక్లీన్స్‌లో కలిగియున్నది. అదే దంతక్షయాన్ని అరికట్టుటకు అత్యంత ప్రధానమైనది.

మెక్లీన్సును క్రమం తప్పక రోజుకు రెండు సార్లు ప్రతిరోజూ వాడండి. మరి, జ్ఞాపకం వుంచుకొనండి. మెక్లీన్స్ భావశ్యంగల దంతాలే ఆరోగ్యవంతమైన దంతాలు.



క్లోరోఫిల్ కలదినీ లభింస్తుంది.

ఆంధ్రదేశ భట్టరాజ సంఘము

తృతీయ మహాసభ 28-8-55 సా॥ గం. 5-30

(ప్రారంభకులు: గౌ॥ రెవిన్యూమంత్రి శ్రీ చంద్రమౌళిగారు

అధ్యక్షులు: ప్రొఫెసర్ డక్టర్. యం. వి. మూర్తిరాజుగారు

24 వ తేదీ ఉ॥ గం. 8-0 లకు మరల మహాసభ

ఆంధ్ర రాష్ట్రము టెండరు నోటీసు

కడప హైవేసు సూపరింటెండింగు ఇంజనీరు ఆఫీసులో ఈ క్రింద కనబరిచిన పనులకుగాను సీలు వేసిన టెండర్లు 14-9-55 వ తేది సాయంత్రము 4 గంటల వరకు తీసుకోబడును.

టెండరు ఫారములు సర్కిల్ ఆఫీసు హెడ్ గుమాస్తావద్ద 27-8-55 తేది నుండి 12-9-55 వ తేది వరకు ఆఫీసు పనిచేయు దినములలో తీసుకొనవచ్చును.

సంఖ్య	పనియొక్క పేరు	కాంట్రాక్టు తరగతి	ధరావతు	టెండరు ఫారముల ఖరీదు	కాంట్రాక్టు కాల పరిమితి
20	చిత్తూరుజిల్లాలో పూతలపేట నాయుడుపేటరోడ్డు 54 2-3 మైలులో కాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిమీద వంతెనకు అదనపు తూములు కట్టుట.	లంపు సం కంట్రాక్టు	రు. 3,250	రు. 20-5-0	12 నెలలు
21	గుంటూరు జిల్లాలో అద్దంకి పేట నుండి మాదిపాడు వరకు మైళ్లు 16/7 నుండి 25/0వరకు మెటలు రోడ్డు వేయుట.	డిటో	రు. 3,100	రు. 12-3-0	డిటో
22	డిటో డిటో 25/0 నుండి 33/4 వరకు.	డిటో	రు. 3,100	రు. 12-3-0	డిటో
23	గుంటూరు జిల్లాలో ధరణికోట నుండి గొడ్లేరు వరకు రోడ్డు వేయుట.	డిటో	రు. 2,200	రు. 12-3-0	డిటో
24	నెల్లూరుజిల్లాలో చిన్నరికట్ల నుండి దొనకొండవరకు మెటల్ రోడ్డు వేయుట.	డిటో	రు. 3,200	రు. 12-3-0	డిటో

కడప, 11-8-55.

సూపరింటెండింగు ఇంజనీరు, హైవేసు.



మాచ్ ఖండ్ పవర్ హౌస్

వచ్చే అయిదేళ్లలో....

(3 వ పేజీ తరువాయి)

అనంతరం రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి వాడకం మనిషికి 6 యూనిట్లనుంచి 10 యూనిట్లకు పెరగగలదు. ఇది తక్కువ రాష్ట్రాలతోను మొత్తం దేశంతోను పోల్చి చూస్తే ఇంకా చాలా తక్కువే.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామికాభివృద్ధికి, నిరుద్యోగ నిర్మూలనకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడింది.

పారిశ్రామికాభివృద్ధికి విద్యుచ్ఛక్తి పూర్తిగా అవసరం. నిరుద్యోగ నిర్మూలనకు కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెయ్యబడవలసి వున్నాయి. అందుకు విద్యుచ్ఛక్తి కావలసి వున్నది. గ్రామాలకు విద్యుచ్ఛక్తిని సరఫరా చెయ్యవలసి వున్నది.

ఆంధ్రలోని 16,000 గ్రామాలలోను 400 గ్రామాలకు మాత్రమే విద్యుచ్ఛక్తి సరఫరా అవుతున్నది. ఈ ప్రథమ ప్రణాళిక ముగిసే ఒప్పటికి ఈ సంఖ్య 600 లకు పెరగగలదు.

ద్వితీయ ప్రణాళికలో, ఈ దృష్టితోనే, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వబడింది ఇందుకు 40 కోట్ల రూపాయలు ప్రత్యేకించబడ్డాయి. ఇది గాక, తుంగభద్ర హైడ్రో-ఎలెక్ట్రిక్ స్కీము (ప్రథమ దశ) నుంచి అదనంగా 1,28,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తి రాష్ట్రానికి లభించగలదు.

మాచ్‌ఖండ్, తుంగభద్ర పవర్ స్టేషన్‌లు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు థర్మల్ స్టేషన్‌లు 132 కె. వి. ట్రాన్స్‌మిషన్ లైన్‌లతో కలుపబడగలవు.

రాష్ట్రంలోని విద్యుచ్ఛక్తి సరఫరా మొత్తంమీద సమన్వయం చెయ్యబడగలదు.

గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా పథకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడగలదు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరి 1800 గ్రామాలకు అదనంగా విద్యుచ్ఛక్తి ఇవ్వబడగలదు. అనగా రోజుకు ఒక గ్రామానికి చొప్పున విద్యుచ్ఛక్తి సరఫరా చెయ్యబడగలదన్నమాట. ద్వితీయ ప్రణాళిక ముగిసే ఒప్పటికి రాష్ట్రంలోని విద్యుచ్ఛక్తి వాడకం మనిషికి 20 యూనిట్లుగా వుండగలదు.

ద్వితీయ ప్రణాళికలో మాచ్‌ఖండ్ ప్రాజెక్టు రెండవ దశకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడింది. దీని నిర్మాణానికి 4½ కోట్లు ఖర్చు కాగలదు. 51,000 కిలోవాట్ల శక్తి లభించగలదు.

రెండవ ప్రయారిటీ తుంగభద్ర పవర్ ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణానికి ఇవ్వబడింది. దీనికి 4 కోట్లు ఖర్చు కాగలదు 30,000 కిలోవాట్ల శక్తి లభించగలదు. దీనితో కలిపి నెల్లూరులోని థర్మల్ స్టేషన్ అభివృద్ధి పరచబడగలదు.

మూడవ ప్రయారిటీ గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరాకు ఇవ్వబడింది అందుకు 11 కోట్ల రూపాయల ఖర్చు అంచనా వేయబడింది. గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా విషయంలో ప్రజల అవసరాలు జిల్లాలవారిగా అంచనా వెయ్యబడ్డాయి. విద్యుచ్ఛక్తి సరఫరా రాష్ట్రమంతటా సమానంగా చేయబడుతుంది. దూరంలో వున్న తాలూకా కేంద్రాలు మొదలైన ముఖ్యగ్రామాలకు డీసెల్ స్టేషనుల ద్వారా శక్తి సరఫరా జరుగుతుంది. అవి ప్రధాన సరఫరా మార్గాలలో కలపబడినప్పుడు ఈ డీసెల్ స్టేషనులు ఇంకా మారుమూలను వుండే గ్రామాలకు మార్చబడతాయి.

లైసెన్సు విధానం క్రింద విద్యుచ్ఛక్తి సరఫరా జరుగుతున్న ప్రాంతాలలో గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వబడలేదు. అందుకు కారణం లైసెన్సుదారులు లాభదృష్టి కలవారుగా వుండడం సహజం కనుక,వారు గ్రామాలకుచవుకగావిద్యుచ్ఛక్తిని ఇవ్వలేరన్నదే. అదీగాక, చెదురుగా వుండే గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా కష్టతరం, వ్యయభరితం కూడా కాగలదు.

అందువల్ల గ్రామాలకు అధికంగా విద్యుచ్ఛక్తిని సరఫరా చేసే వుద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ లైసెన్సింగు విద్యుచ్ఛక్తి సరఫరా సంస్థలన్నిటినీ జాతీయం చెయ్యడానికి నిర్ణయించింది. రాష్ట్రంలో ఇంకా మిగిలి వున్న 11 లైసెన్సింగు సంస్థలను ఈ పంచవర్షంలోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలదు. అందుకు 60 లక్షల రూపాయలు ప్రత్యేకించబడ్డాయి. ఈ విధానం క్రింద గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా సులభతరం కాగలదు.

గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా విషయంలో రాష్ట్రాలకు కేంద్రం సహాయం చెయ్యగలదు. ఇంతవరకు 1.28 కోట్ల రూపాయల వరకు కేంద్రం అప్పు రూపంలో సహాయపడింది మరి 1½ కోట్ల అప్పుకు ఈ సంవత్సరం దరఖాస్తు పెట్టబడింది.

కుటీర పరిశ్రమల అభివృద్ధి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు అములు మొదలైన వాటిద్వారా నిరుద్యోగాన్ని తొలగించడంలో విద్యుచ్ఛక్తి పాత్ర అధికంగా కలదు కనుక, ద్వితీయ ప్రణాళికలో జాతీయ వికాస పథకాలు దేశమంతటా విస్తరించగలవు ఈ దృష్టితో గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరాకు మరి ప్రాధాన్యం వహించగలదు.

తృతీయ పంచవర్ష ప్రణాళికలో ముగించబడడంకోసం ద్వితీయ ప్రణాళికలో రెండు స్కీములు చేర్చబడ్డాయి. ఇందులో సీలేరు హైడ్రో-ఎలక్ట్రిక్ స్కీము ఒకటి, దీనికి 10 కోట్లు ఖర్చు అవుతుంది. 75,000 కిలోవాట్ల శక్తి లభిస్తుంది.

ఇది మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకు 50 మైళ్ళ దిగువ సీలేరు నదిపై నిర్మించబడగలదు ఇది పూర్తిగా ఆంధ్ర ప్రాజెక్టుగా వుండగలదు మూడవ ప్రణాళిక కాలంలో విద్యుచ్ఛక్తికి లోటు రాకుండా సీలేరు, నందికొండ ప్రాజెక్టులు ఆదుకోగలవు. సీలేరు ప్రాజెక్టు పూర్తిగా పవర్ ప్రాజెక్టు కావడంవల్ల, ఇతర రాష్ట్రాలతో సంబంధం లేనిది కావడంవల్ల నందికొండ ప్రాజెక్టుపై దీనికి ప్రయారిటీ ఇవ్వబడింది. నందికొండ కంట్రోలు బోర్డు ఇరిగేషన్ కార్యకలాపాలకు సంబంధించి నటిదే అయినా, అది విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కార్యకలాపాలపై కూడా అజమాయిషీ కలిగివుండగలదు.

ఆంధ్రలో విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులపై ఖర్చు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 3½ కోట్లుగా వుండేది. అది గత సంవత్సరం 7.2 కోట్లు అయింది. ద్వితీయ ప్రణాళిక కాలంలో ఈ ఖర్చు ఏడాదికి 8 కోట్లకు పెరగగలదు. దీనికి అనుగుణంగా విద్యుచ్ఛక్తి శాఖ కూడా విస్తరిస్తున్నది. స్టోర్సు, రవాణా పరిస్థితులు అభివృద్ధి పొందాయి. సిబ్బందికి శిక్షణ ఏర్పాట్లు విస్తరింప చేయబడ్డాయి. గుంతకల్లు, విజయవాడలలో శిక్షణ పాఠశాలలు నెలకొల్పబడుతున్నాయి.

రాష్ట్రానికి ఎలక్ట్రిసిటీబోర్డు నిర్మాణం గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

రాష్ట్రమొత్తంమీద ఒకే రకమైన టార్జీలు ఏర్పాటు చెయ్యబడ్డాయి. ఈ రేట్లు తక్కిన రాష్ట్రాలలోని రేట్లకంటె తక్కువ. ఈ రేట్లను ఇంకా తగ్గించడానికి అవసరమైన విధానాలను దృష్టిలోవుంచుకునే విద్యుచ్ఛక్తి ఉత్పత్తి విస్తరణ పథకాలు నిర్వహించబడుతున్నాయి.

ఆలిండియా రేడియో సంగీతపు పోటీలు

న్యూఢిల్లీ, ఆగస్టు 17—సంగీతంలో క్రొత్త వారికి ప్రోత్సాహం ఇవ్వడంకోసం ఆలిండియా రేడియోవారు నవంబరునెలలో కర్ణాటక, హిందూస్థానీ బాణీలలో సంగీతపు పోటీలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ పోటీలలో పాల్గొనేవారు 16-21 సంవత్సరాల మధ్య వయస్కులవారుగా వుండాలి. రేడియోలో ఇదివరకు ఎప్పుడూ పాడినవారుగా వుండరాదు. 1954 అక్టోబరు 4 వ తేదీ పూర్వం రేడియోలో పాడివుండినవారు కూడా ఈ పోటీలో పాల్గొనవచ్చు.

ప్రాజెక్టుల విషయంలో సమన్వయ దృక్పథం

(3 వ పేజీ తరువాయి)

ముందుగా పూర్తి సౌకర్యం పొందాలన్నది నేను సూచించదలచిన రెండవసూత్రం. నదులు పొంగడంవల్ల విపరీతంగా బాధలు పొందేవారు ఆ నదీతీరవాసులే కనక, నదుల వినియోగంవల్ల లభించగల లాభాలను కూడా వారే ముందుగా పొందడం న్యాయం కాగలదు.

ఈ సూత్రాన్ని కూడా ఇండియా ప్రభుత్వం ఆమోదించింది కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో ఖోస్లా కమిటీవారు కూడా ఈ విషయాన్నే స్పష్టంచేసి, ముందుగా నందికొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సిఫారసు చేశారు.

ఇక కేంద్ర జల విద్యుచ్ఛక్తి శాఖవారు కూడా దక్షిణాది నదులకు సంబంధించి తమ నివేదికలో మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకు దిగువను, అదే లోయలో మరిరెండు పవర్ ప్రాజెక్టులు కట్టాలని సూచించారు. వాటినే ఎగువ సీలేరు, దిగువ సీలేరు పవర్ ప్రాజెక్టులు అని అంటున్నారు. మాచ్‌ఖండ్ ప్రాజెక్టులో వాడుకొన్న తరువాత వచ్చే నదీజలాలతో వీటిని నిర్మించదలచారు. అయినప్పటికీ కూడా ఒరిస్సా రాష్ట్రంవారు మాచ్‌ఖండ్ నదీ జలాన్ని, దాని లోయనుంచి పొరుగునవున్న మరొక లోయకు తరలించదలుస్తున్నారు కనుక ఇతర రాష్ట్రం సమ్మతిలేకుండా నదీజలాలను యిలా తరలించరాదనే సూత్రాన్ని చేయవలసివుంటుంది.

అభివృద్ధి పద్ధతి

ఒకే నదికి అనేక రాష్ట్రాలు, తమ సౌకర్యం దృష్ట్యా పెక్కు ప్రణాళికలను తయారుచేయడం కదు ఎగువ రాష్ట్రాల సౌకర్యం, దిగువరాష్ట్రాల వారి అవసరాలను కూడా గమనించరు కనక, ఏ రాష్ట్రానికా రాష్ట్రం తయారుచేసే ప్రణాళికలు లాభదాయకమైనవిగా వుండవు తప్పుడు అంచనాలతో నిండివుండవచ్చు కూడా. ఉదాహరణకు 1942లో ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం మాచ్‌ఖండ్ నదీలోయ అభివృద్ధికి మూడు ప్రాజెక్టులు (డుడుమా, ఎగువసీలేరు, దిగువ సీలేరు) పథకాలు తయారుచేసింది. కాని ఎగువనుంచి సరయి కాగల నీటిని అంచనా వేయలేదు. ఆ లోపాన్ని యిప్పుడు సవరించడం జరిగింది. కనక నదీలోయ అభివృద్ధి ప్రణాళికలను నది పుట్టిన చోటినుంచి, దిగువ వైపుకు వచ్చేవిధంగా తయారు చేయవలసి వుంటుంది. అయితే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల కోసం దిగువ రాష్ట్రాలు వేచివుండవు కనక, మొత్తం నదీలోయ అభివృద్ధికి పథకం తయారుచేసి ఆయారాష్ట్రాలకు తగిన కేటాయింపులు చేయాలన్నది నేను సూచిస్తున్న మూడవ సూత్రం.

దీనిప్రకారం చూస్తే మాచ్‌ఖండ్‌లోయ అభివృద్ధికి ఆంధ్రప్రభుత్వం సరైన పద్ధతులనే అనుసరిస్తున్నది. ముందుగా మాచ్‌ఖండ్ ప్రాజెక్టును పూర్తిచేసింది. ఇక ఎగువ సీలేరు, దిగువ సీలేరు ప్రాజెక్టులకు పూనిక చూపుతున్నది

ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించక పూర్వం ప్రతి రాష్ట్రం తన భాగంలో ప్రాజెక్టు ఏదైనా తానే పూర్తి చేసేది రెండేసి రాష్ట్రాలు చేరి ఒక ప్రాజెక్టును కట్టించి, పనిని మాత్రం వేర్వేరుగా జరిపించేవి. ఇందుకు తుంగభద్ర ఆనకట్ట నిర్మాణం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత దేశంలో ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఒక రకంగా సాగింది. ఒరిస్సాలో హీరాకుడ్ ఆనకట్టను కేంద్రమే కడుతున్నది. కొన్ని రాష్ట్రాలు చేరి ఒక బోర్డుగా ఏర్పడి ఉమ్మడిగా ప్రాజెక్టు నిర్మాణాన్ని కొన్ని సందర్భాలలో కొనసాగిస్తున్నవి. దామోదర లోయ వంటి వాటికి ప్రత్యేకంగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశారు వీటన్నింటి అనుభవంతోను భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సూత్రాలు రూపొందించుకోవాలి. సౌగాను. త్వరితంగాను నిర్మాణం జరగాలనే ఈ సూత్రాల ప్రధాన లక్ష్యంగా వుండాలి.

ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజనీర్లు తగినంత మంది అందుబాటులో వుండకపోవడమనేది ప్రధాన సమస్యగా వుంది. కొన్ని రాష్ట్రాలలో పుష్కలంగా ప్రకృతి సంపదలు వున్నప్పటికీ అవసరమైన డబ్బు, ఇంజనీర్లు కొరతగా వున్నారు. ఇందుకు అస్సాంను ఉదాహరణగా చెప్పుకొనవచ్చు. ఇలాంటి రాష్ట్రాలకు కేంద్రం తగినసహాయం చేస్తున్నది. ఇందుకు గాను ఇండియా మొత్తంమీద వున్న ఇంజనీర్లు అందరిని ప్రత్యేకమైన సర్వీసును ఏర్పరచి, సివిల్ ఉద్యోగులకు వలెనే సమీకరించి, వివిధ రాష్ట్రాలకు వారిని అందుబాటు చేయడం అవసరం.

నదీలోయ ప్రాజెక్టులక్రింద ప్రజలు అనేక ప్రయోజనాలు పొందగలరు. ఈ ప్రాజెక్టులు కూడా దేశంలో అక్కడక్కడ వుండగలవే కాని, అన్నిచోట్ల సమానంగా వుండవు కనక అన్ని ప్రాంతాలవారికి ఈ ప్రాజెక్టుల ప్రయోజనాలు అందుబాటు చేయాలి. విద్యుచ్ఛక్తికి సంబంధించినంతవరకు వివిధ రాష్ట్రాల "ఎలక్ట్రిక్ గ్రిడ్"ల మధ్య సమన్వయం వుండాలి. అలాగే ఇరిగేషన్ సౌకర్యాలు పొందడంలో కూడా. ఈ విధంగా దేశం అంతటినీ ఒకటిగా భావించతగిన ఏర్పాట్లు చేసినప్పుడు నిజంగా మనం మహావిజయాన్ని సాధించినట్టే.

సత్వర పురోభివృద్ధికి విద్యుచ్ఛక్తి ఆవశ్యకత

రచన

శ్రీనివాసుల శ్రీరామమూర్తి

మార్పు మానవ జీవితానికి ముఖ్య లక్షణం.

విజ్ఞానం వికసిస్తున్న జాతి పురోగమిస్తుంది. శతాబ్దాలనాటిమూఢాచారాలను మూలకు నెట్టి అభ్యుదయ మార్గాలలో ముందుకు పోతోంది ప్రపంచం.

నేడు అన్ని రంగాలలో అభివృద్ధికి మూలాధారమైనది విద్యుచ్ఛక్తి. ఈనాడు పాశ్చాత్య దేశాలు ముందంజ వేశాయంటే విద్యుచ్ఛక్తి అందుకు కారణం. ఆధునిక పద్ధతులలో విద్యుచ్ఛక్తితో వుత్పత్తి జరుగుతున్నది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మనదేశం చాలా వెనుకబడివుంది.

ప్రపంచంలో-అత్యధికంగా నార్వేలో సగటున వ్యక్తి 5,000 యూనిట్ల విద్యుచ్ఛక్తి ఉపయోగిస్తున్నాడు.మనదేశంలో సగటున వ్యక్తికి 5 యూనిట్లు లభ్యంకావడం కష్టంగా వుంది. అన్ని రాష్ట్రాలకన్న ఆంధ్రరాష్ట్రం వెనుకబడి వుంది.మన 15,740 గ్రామాలకు 400 గ్రామాలలో మాత్రమే తగుమాత్రంగా విద్యుచ్ఛక్తి లభ్యమవుతోంది. కారణం మనకు విద్యుజ్జలపాతాలు అతి తక్కువ.ఉన్న నదీజలాలు సరిగా ఉపయోగించకపోవడం. ఉన్న విద్యుచ్ఛక్తి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేకపోవడం. ఈనాడు ఆంధ్రప్రభుత్వం విద్యుత్యోగంతో అనేకమైన స్కీములు వేసి విద్యుత్కేంద్రాలు నిర్మిస్తోంది. ఇటు మాచ్‌ఖండ్, అటు తుంగభద్ర స్కీములు పూర్తి అయిన మన వెంటనే రాష్ట్రం సుభిక్షంగా వుంటుంది. అందరికీ అందుబాటులో వుండేలాగ అతి చౌకగా శక్తి సరఫరా అవుతుంది.

ఏనాడు మనకు కావలసినంత విద్యుచ్ఛక్తి లభ్యమవుతుందో ఆనాడు అన్ని రంగాలలోను ముందంజ వేయగలం. మానవునికి ప్రాణవాయువెంత అవసరమో దేశంలో జరగవలసిన ప్రతి ప్రణాళికకు విద్యుచ్ఛక్తి అంతముఖ్యం.విద్యుచ్ఛక్తి పూర్తి సరఫరా వుంటే ప్రతి పల్లె పరిశ్రమలతో చకచకలాడుతుంది. గ్రామీణులు పొట్ట చేతబట్టుకుని పట్టణాలకు ఎగబాకే అవసరం తగ్గుతుంది. విద్యుచ్ఛక్తి మూలంగా అప్పటి ముడి పదార్థాలను అప్పటనే వినియోగించుకొనిన కుటీర పరిశ్రమలు అభివృద్ధిచెందే అవకాశం వుంది. ఆధునిక పద్ధతులలో బంజర్లను సాగుచేసి పంటలు పండించవచ్చు. అతి తక్కువ వ్యయంతో అధిక లాభాన్ని పొందవచ్చు. తక్కువ శ్రమతో హెచ్చు ఫలితాన్ని పొందవచ్చు. సంవత్సరాంతరబడి చేసే పని విద్యుచ్ఛక్తితో కొన్ని గంటలలో పూర్తిచేయవచ్చు. అందువల్ల గ్రామీణులకు హెచ్చు విరామం వుంటుంది. విరామసమయాలలో వ్యాసంగాలనేకం చేయగలుగుతారు, విద్య నేర్చుకోవచ్చు. ఇతర వృత్తులు కూడా చేసి డబ్బు ఆదాయం చేసుకోవచ్చును. అందరికీ తిండి వస్త్రాలకు లోపంలేకుండా వుంటుంది. అప్పుడే ప్రగతిని ఆశయం నెరవేరి రామరాజ్యంగా దేశం మారుతుంది.

విద్యుచ్ఛక్తి మూలంగా [illegible] కలుగుతాయి. ప్రపంచంలో ఏమూల ఏమేమి జరుగుతుందో టెలిఫోన్, రేడియో మూలంగా తెలుసుకుంటున్నాం. రేడియోలు కేవలం వినోదానికేనే వినియోగిస్తున్నారు. ప్రభుత్వం అప్పుడప్పుడు కొన్ని రేడియోలు బ్యాటరీవల్ల ఉపయోగిస్తున్నారు. అవి ప్రజలకు అందుబాటులో వుండవు. విద్యుచ్ఛక్తి వుంటే రేడియోలు అతి చవుకగా లభ్యమవుతాయి. సామాన్య ప్రజానీకానికి అందుబాటులో వుంటుంది.

రేడియోవలన అన్ని రంగాలవారికి ఎంతో లాభకరంగా వుంటుంది. రైతులు ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయిక విషయాలు రేడియో మూలంగా వినవచ్చును. వ్యాపారస్థులకు ప్రపంచంలోని ధరలు ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి. విద్యార్థులు యితరదేశాల విద్యా బోధనా పద్ధతులు తెలుసుకొనవచ్చును. దూరగ్రామాలకు వెళ్లి డబ్బు వృథా ఖర్చుపెట్టకుండా రేడియోలో సంగీతం మొదలగునవి వినవచ్చును. వినోదానికి వినోదం, విజ్ఞానానికి విజ్ఞానం కలుగజేస్తుంది రేడియో. దీనికి విద్యుచ్ఛక్తి అత్యవసరం.

దునే మనదేశం అన్నివిధాలా శ్రమలకు అయిపోయింది. పరదేశాలపై ఆధారపడవలసిన అవసరం లేదు. కాని నిర్మాణం మొదలు గుండుసూది వరకు మనం తయారుచేస్తున్నాం. దీనికి విద్యుచ్ఛక్తి కావాలి.

ఆధునిక పద్ధతులలో శస్త్రచికిత్సలను చేసి మానవ జీవితాన్ని కాపాడగలుగుతున్నారు. గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా వుంటే ప్రతి గ్రామంలో ఆధునిక పద్ధతులలో హాస్పిటల్ నడిపే అవకాశం వుంది.

విద్యుచ్ఛక్తి సోషలిస్టు సమాజ వ్యవస్థా కృషికి అత్యవసరం. ప్రతి అంటు విద్యుచ్ఛక్తివల్ల ప్రతివారు కొంతకాలం పనిచేసి డబ్బు సంపాదించే అవకాశం కలుగుతుంది. ఆనాడే దేశం నిత్యకల్యాణం పచ్చతోరణంలాగ వుంటుంది.

ఈనాడు మనకు అతి నిపుణులైన ఇంజనీర్లు వున్నారు. కొంతమంది పాశ్చాత్య దేశాలు వెళ్లి సాంకేతికవిద్య నభ్యసించి వచ్చారు. ఆంధ్ర ప్రభుత్వం కొంతమంది ఇంజనీర్లను పాశ్చాత్యదేశం పంపింది.

ఇంతత్వరలో మాచ్‌ఖండ్ విద్యుచ్ఛక్తిని సరఫరా చేయగలిగారంటే అది ఆంధ్ర విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీ బి. ఆర్. సోమయాజులుగారి కృషి అనే చెప్పవలసి వుంది. నేటితో ఆంధ్రకు అదనంగా 17,000 కిలోవాట్ల శక్తి సరఫరా అవుతుంది. ఇది వారి అవిరామ కృషి ఫలం.

రైతు శ్రేయస్సే తమ యశస్సుగా భావిస్తున్న విద్యుత్‌శాఖామాత్యులు శ్రీ గౌతు లచ్చన్నగారు అటు అయారు, ఆనోనిమొదలు, ఇటు ఇచ్ఛాపురం వరకు విద్యుచ్ఛక్తి సరఫరా చేయించాలనే పట్టుదలతో వున్నారు. ఆయన కలలు యీనాడు సఫలమవుతున్నవి. దేశక్షేమమే తన క్షేమంగా భావిస్తున్న శ్రీ లచ్చన్నగారు అభినందనీయులు.

మైసూరులోని అఖిల పక్ష గోవా విమోచన సహాయక సమితి పోర్చుగీసు పోలీసుల అమానుష కృత్యాలకు నిరసనగా [illegible] తేదీన హర్తాళ్ జరుపవలసిందిగా విజ్ఞప్తి చేసింది.

ప్రశస్తమైన శ్రేష్ఠత!

మీ గదుల్లోని నేలపై తివాసీలు పరిచి, మీ జీవితప్రమాణమును అభివృద్ధి పరచుకోవచ్చును. బిర్లా జనపనార తివాసీలవలె మరే తివాసీలు కూడా ఇంత ప్రజాదరణ పొందలేదు. ప్రశస్తమైన శ్రేష్ఠతతో ఇది ప్రత్యేకంగా ఆకర్షణీయమైన నమూనాల్లో అతి సున్నితమైన జనపనారతో తయారైనది. వీనిని మీ ఇండ్లయందు, ఆఫీసులందు, మోటారు కారులందు, యింకా అనేక విధమైన ఫ్లోరింగు పనులకు నమ్మకంగా వాడవచ్చును. ఇవిమన దేశంలో అశేషంగా వాడబడుచుండుటే గాకుండా నాణ్యమైన భారతీయ సరుకుగా విదేశాలకు భారీ ఎత్తున ఎగుమతి కాబడుచున్నవి.



ఏనుగుమార్కు

బిర్లాజ్యూట్ జమకాణాలు

బిర్లాజ్యూట్ మాన్యుఫ్యాక్చరింగ్ కో., లిమిటెడ్.
8, రాయల్ ఎక్స్‌చేంజ్ ప్లేస్, కలకత్తా

డిస్ట్రిబ్యూటర్లు: మెస్సర్సు [illegible] గాంధీనగర్, విజయవాడ; సౌత్ ఇండియా
మెస్సర్సు [illegible] (డి) ప్రయివేటు, 87, టంకసాల వీధి, మద్రాసు.
మెస్సర్సు కె. కె. మల్లాని అండ్ కో, 2, గాంధీనగర ఎక్స్‌టెన్షన్, రేస్‌కోర్స్ రోడ్, బెంగుళూరు

Power for the millions

Inauguration of the MACHKUND HYDRO-ELECTRIC SCHEME by the President of India Dr. Rajendra Prasad, 19th August, 1955.



One of the sixteen B.T.H. type OW 409 132 KV 2500 MVA 600 amp Oil Circuit Breakers supplied and installed with other electrical equipment at

MACHKUND
RAJAHMUNDRY EXTENSION
SIMHACHALAM

BY

ASSOCIATED ELECTRICAL INDUSTRIES (INDIA) LTD.

HEAD OFFICE: CROWN HOUSE
6 MISSION ROW, CALCUTTA

Branches at

BOMBAY NEW DELHI
MADRAS BANGALORE
COIMBATORE NAGPUR

AIX-144

STATE LIBRARY HYDERABAD

దుదుమా జలపాతం

డైవర్షన్ డమ్


ప్రెషర్ టన్నెల్

టన్నెల్ చెరువు


విద్యుచ్ఛక్తిని ఉత్పత్తిచేసే జెనరేటింగ్ యూనిట్

నిర్మించబడుతున్న బాలాపుట్ డమ్

మాచ్‌ఖండ్ ఔట్‌డోర్ స్విచ్, ట్రాన్స్‌ఫార్మర్లు

విశాఖపట్నం థర్మల్ స్టేషన్


నెల్లూరు థర్మల్ స్టేషన్


గుణదల గ్రిడ్ స్టేషన్


విజయవాడ థర్మల్ స్టేషన్


భీమడోలు గ్రిడ్ సబ్ స్టేషన్

విద్యుచ్ఛక్తి వాడకానికి విరివిగా ప్రోత్సాహం

—ఆంధ్రప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల వివరణ

శ్రీ బి. ఆర్. సోమయాజులు
(విద్యుచ్ఛక్తి చీఫ్ ఇంజనీర్)

విద్యుచ్ఛక్తి విరివిగావాడుకొనడమనేది ఆయా ప్రాంతాలలోని వారి సరాసరి ఆదాయం, చదువు సంధ్యలు, పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు వీటిదరం మీదనే హెచ్చుగా ఆధారపడి వుంటుంది. ఈ విషయంలో ఆంధ్రరాష్ట్రానికి అన్ని సౌకర్యాలు వున్నవి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి డెల్టాలలోని వారికి, దక్షిణ జిల్లా ప్రాంతాల వారికి, సరాసరి ఆదాయం తగినంత ఎక్కువగానే వుంది. పోతే పారిశ్రామికాభివృద్ధికి కావలసిన ఖనిజ సంపదలు, రవాణా సౌకర్యాలు, నీటి సప్లయి, కార్మికులు కూడా అందుబాటులో తగినంతగా వున్నవి. ఇతర అనేక రాష్ట్రాలతోపాటు హెచ్చుగా హైడ్రో విద్యుచ్ఛక్తి లేని కారణాన కూడా ఆంధ్రలో పారిశ్రామికాభివృద్ధి తగినంతగా జరగలేదు.

పైన వివరించిన విశేషాలు మాత్రమేకాక, ఆంధ్రలో మరొక ముఖ్య విశేషం కూడా వుంది. మాచ్‌ఖండ్ విద్యుచ్ఛక్తి యిప్పుడే లభ్యంచేయబడుతున్నా, తుంగభద్ర విద్యుచ్ఛక్తి త్వరలోనే అందుబాటు కానున్నా, డీజిల్, స్టీమ్ జెనరేటింగ్ స్టేషన్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోను విద్యుచ్ఛక్తి సప్లయికి ఏర్పాట్లు వున్నవి. కొన్ని సంవత్సరాలనుంచి ఈ ఏర్పాట్లు జరుగుతూ, విద్యుచ్ఛక్తిని వాడకానికి అ ప్పా డే కం ట్రా కు లు వాడుకొనడం జరుగుతున్నది. ఏవిషయంలోనే విద్యుచ్ఛక్తి సప్లయికి రాష్ట్రం మొత్తంమీద నానాటికీ గిరాకీ హెచ్చుతూవచ్చింది.

ఇంతవరకు కోరుతున్నవారందరికీ విద్యుచ్ఛక్తిని సప్లయిచేయడం సాధ్యపడలేదు కూడా. కొందరు స్వంతంగా ఏదో ఒక రకం యంత్రాలను ఏర్పాటుచేసుకొని, హైడ్రో విద్యుచ్ఛక్తి సప్లయి ప్రారంభమైనప్పుడు, వెంటనే తీసుకొనడానికి సిద్ధంగా వున్నారు. అంతేకాదు. మాచ్‌ఖండ్ విద్యుచ్ఛక్తి సప్లయి ప్రారంభం కానున్నదన గానే, పెద్దమొత్తాల వాడకానికి అ ప్పా డే కం ట్రా కు లు జరుగుతున్నవి కూడా. ఈ విధంగా యిదివరకే విద్యుచ్ఛక్తి వాడకానికి అలవాటుపడిన ఆంధ్రలో, హైడ్రో-విద్యుచ్ఛక్తి సప్లయి ప్రారంభమైన నాటినుంచి యింకా హెచ్చు వాడకం జరగడానికి పెక్కు అవకాశాలు వున్నవి.

చివరకు గ్రామీణ ప్రాంతాలలో కూడా విద్యుచ్ఛక్తి వాడకానికి ప్రోత్సాహం విరివిగా వుంది. ఇప్పుడున్న విద్యుచ్ఛక్తి సప్లయి లైన్లకు అందుబాటులో వున్న గ్రామాలలో వెంటనే విద్యుచ్ఛక్తి వాడకం పెరగగల అవకాశాలు వున్నవి. మారుమూల మారుమూల గ్రామాల విషయంలోనే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు జరగవలసి వున్నవి. ఆంధ్రరాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందడానికి యిది చాలా అవసరం. చిన్న చిన్న డీజిల్ జెనరేటింగ్ స్టేషన్లను దూరాకా కేంద్రాలలో నెలకొల్పి, చుట్టూవున్న [illegible] వాటిని నడుపుతూ, ఆ చుట్టువున్న గ్రామాలకు విద్యుచ్ఛక్తిని సప్లయిచేయడానికి గాను [illegible] తయారు చేసి ఆంధ్ర ప్రభుత్వానికి అందజేశాయి. [illegible] ముందుగా ఈ మారుమూల గ్రామాలకు విద్యుచ్ఛక్తిని సప్లయిచేసి, ఆ తరువాత హైడ్రో-విద్యుచ్ఛక్తిని వాటికి అందజేసి, ఆ డీజిల్ స్టేషన్లను మరితర [illegible] నెలకొల్ప వచ్చునని వుంది. [illegible] విద్యుచ్ఛక్తి వాడకాన్ని పెంచడానికి ప్రయత్నాలు. ప్రణాళికలు వేయవలసి వుంది. 1957 నాటికి మాచ్‌ఖండ్ [illegible] విద్యుచ్ఛక్తి [illegible] 1957 నుంచి [illegible] పుంది.

[illegible] ప్రాంతంలో [illegible]

థర్మల్ పవర్ స్టేషన్లను క్రమక్రమంగా ఏర్పాటుచేసి, విద్యుచ్ఛక్తి వాడకానికి అలవాటు చేయడమనే సూత్రం చాలా సముచితమైనది. ఆంధ్రలో కూడా ఈ సూత్రం అమలుజరిగింది. రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, కడప, నంద్యాల, తాడిపత్రి, అనంతపురం, ప్రొద్దుటూరు, కదిరి, మదనపల్లి పట్టణాలలో ప్రస్తుతం డీజిల్ స్టేషన్లు వున్నవి. మద్రాసు మైసూరు లనుంచి హైడ్రో-విద్యుచ్ఛక్తిని కొని, చిత్తూరు ప్రాంతానికి, తుంగభద్ర ప్రాంతానికి ప్రస్తుతం సప్లయి చేస్తున్నాము. వచ్చే సంవత్సరాంతం నుంచి ఈ ప్రాంతాలకు తుంగభద్ర హైడ్రో-విద్యుచ్ఛక్తి లభ్యం కానున్నది. ఇక కొన్ని నెలలలోనే మాచ్‌ఖండ్ విద్యుచ్ఛక్తిని పొందనున్న ప్రాంతాలలో విజయవాడ, విశాఖపట్టణం, నెల్లూరులలో థర్మల్ స్టేషన్లు, శ్రీకాకుళం, టెక్కలి, రాజమండ్రి, కాకినాడలలో డీజిల్ స్టేషన్లు చాలా సంవత్సరాలనుంచి పనిచేస్తున్నవి. ఈ ప్రాంతాలన్నీ విద్యుచ్ఛక్తి వాడకానికి అలవాటుపడినవి కూడా.

పెద్ద ప్రాజెక్టుకోసం వేసిన ప్రధానమైన ట్రాన్స్‌మిషన్ లైనులను ముందుగా తక్కువ వోల్టేజి సప్లయికి వినియోగించుకోవడమనే సూత్రం మరొకటి వుంది. అదికూడా ఆంధ్రలో అమలు జరిగింది. మాచ్‌ఖండ్-విజయవాడల మధ్య 132 కె. వి. లైను వేయబడినది. దానిని నేటివరకు 33 కె. వి. సప్లయికి వినియోగించాము. అలాగే విశాఖపట్టణం, విజయవాడ మధ్య వున్న లైనులను కూడా వినియోగించుకున్నారు.

విద్యుచ్ఛక్తి వాడకానికి గల అవకాశాలను ముందుగా అంచనా వేయడమనేది చాలా ప్రధానమైన విషయం. ఇందుకుగాను విద్యుచ్ఛక్తి శాఖలో ప్రత్యేకమైన సిబ్బంది (కమ్మర్షియల్ సాఫ్) వుంది. మద్రాసు రాష్ట్రంలోని పైకారా ప్రాజెక్టులో పొందిన అనుభవం ఫలితమే యిది. ఈ ప్రత్యేక సిబ్బంది, రాష్ట్రంలో స్వంతంగా ఆయిల్ ఇంజనులతో నడపబడుతున్న ఫ్యాక్టరీలను, వాటికి అవసరం కాగల విద్యుచ్ఛక్తిని రాష్ట్రం మొత్తంమీద వివరాలు సేకరించి, అంచనాలు తయారుచేశాయి. వ్యక్తిగతంగా తెలుసుకొని, ఆయా ప్రాంతాలలో విద్యుచ్ఛక్తి వాడకం ఎంతగా వుండగలదోకూడా తెలుసుకున్నారు. ఈవిధంగా తయారుచేసిన అంచనాలలో, "[illegible]" లో సప్లయి కాగల విద్యుచ్ఛక్తిని [illegible] వినియోగించుకొనడానికి [illegible] ట్రాన్స్‌మిషన్ లైన్లు, [illegible] ఏర్పాట్లు చేయవలసిన [illegible] ప్రాజెక్టుల అంచనాలు [illegible] సులభమైనది.

విద్యుచ్ఛక్తి రేట్లు

[illegible] విద్యుచ్ఛక్తి రేట్లను [illegible] రాష్ట్రం [illegible] మైన, ఒకే రకమైన రేట్లను ప్రవేశపెట్టాము. అవి యుద్ధానికి పూర్వం కట్టిన ప్రాజెక్టు ప్రాంతాలలో వున్నంత తక్కువగా వుండవు కాని, యుద్ధానంతరం కట్టిన ప్రాజెక్టు ప్రాంతాలలోని విద్యుచ్ఛక్తి రేట్ల కంటె తక్కువగా వుండగలవు.

వ్యవసాయానికి వినియోగించబడే పంపుసెట్లకు, కుటీర పరిశ్రమలకు విద్యుచ్ఛక్తి రేట్లు సబ్సిడీతో తక్కువగా వుంచడం జరిగింది. గ్రామాలకు విద్యుచ్ఛక్తి సప్లయి ఏర్పాట్లు చేయడానికి విపరీతంగా ఖర్చులు జరిగినప్పటికీ, వ్యవసాయదారులకు, కుటీర పరిశ్రమలవారికి తక్కువ రేట్లకు విద్యుచ్ఛక్తిని సప్లయి చేయడమనేది జాతీయవిధానంగా అనుసరించడం చాలా అవసరం కాగలదు.

గృహాలలో వినియోగించుకొనే విద్యుచ్ఛక్తికి, విద్యుద్దీపాలు, ఫ్యానులు, తదితర ఎలక్ట్రిక్ పరికరాల వాడకంలో, అన్నిటికి చేర్చి ఒకేరకమైన ప్రత్యేకమైన రేట్లను ప్రవేశపెట్టడం జరిగింది.

పెద్ద మొత్తాలుగా విద్యుచ్ఛక్తిని వాడుకొనే పారిశ్రామికులకు ప్రత్యేకమైన రేట్లు యివ్వబడుతున్నవి. పవర్ ప్రాజెక్టు ప్రాంతాలలో పెద్దపెద్ద మొత్తాలుగా విద్యుచ్ఛక్తి వాడుకొనే అవకాశాలు కలిగించడం చాలా అవసరం. ప్రాజెక్టులలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి ఖర్చులను తగ్గించడానికి కూడా యిది చాలా అవసరం. మాచ్‌ఖండ్ కింద అప్పుడే విశాఖపట్నంలోని కాల్టెక్స్ నూనె శుద్ధి కార్ఖానాగారం వారికి, పెద్ద మొత్తంగా విద్యుచ్ఛక్తి సప్లయికి సిఫారసు జరిగింది. ఎరువుల ఫ్యాక్టరీకి, ఫెర్రో మాంగనీసు ఫ్యాక్టరీకి కూడా ప్రత్యేకమైన రేట్లతో విద్యుచ్ఛక్తి సప్లయి చేయగల అవకాశాలు వున్నవి.

గ్రామాలలో విద్యుచ్ఛక్తి వాడకాన్ని ప్రోత్సహించడానికి గాను వ్యవసాయదారులకు, కుటీర పరిశ్రమలకు ఉచితంగా సర్వీసు కనెక్షన్లు యివ్వబడుతున్నవి. గృహాలకు యిస్తున్న కనెక్షన్లకు ప్రత్యేకమైన గ్యారెంటీలను మామూలుగా కోరడం లేదు.

1957 నుంచి మాచ్‌ఖండ్ విద్యుచ్ఛక్తి పుష్కలంగా సప్లయి కాగలదు కనుక వాడకందారులకు రకరకాల సహాయం చేయడం అవసరం కాగలదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో "కన్వర్షన్ ఫండ్" స్కీము అనేది అమలులో వుంది; వ్యక్తిగతంగా విద్యుచ్ఛక్తి సప్లయి ఏర్పాటు కలిగివున్న ఫ్యాక్టరీలకు, హైడ్రో విద్యుచ్ఛక్తిని సప్లయి చేయడంలో ట్రాన్స్‌ఫార్మర్లను ముందు ఉచితంగా సప్లయిచేసి వాటికి అద్దె చెల్లించడానికి, లేదా నిర్ణీతమైన గడువులో వాటిని కొనే అవకాశం యిస్తున్నారు. ఆంధ్రలో కూడా పుష్కలంగా విద్యుచ్ఛక్తి సప్లయి వున్నప్పుడు ఈ రెండు పద్ధతులను అమలు జరపడానికి ఆలోచన జరుగుతుంది.

గృహాలకు "వైరింగ్" ఏర్పాట్లు చేసుకొనడానికి అప్పులు యివ్వడంతోపాటు వైరింగ్ చేయడంలో కూడా సహాయపడే పద్ధతి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అమలు జరుగుతున్నది. దీని ప్రకారం ప్రభుత్వమే స్వంత ఖర్చుమీద ఇండ్లలో "వైరింగ్" ఏర్పాట్లు చేసి అనువైన రేట్లను నిర్ణయించి వసూలు చేసారు. ఆంధ్రలో కూడా 1957 నుంచి మనమీ పద్ధతిని అనుసరించవచ్చు.

ఇండ్లలో వాడుకొనే ఎలక్ట్రిక్ సామాగ్రులను వాయిదా పద్ధతిని కొనే ఏర్పాటు కూడా

(మిగతా 6 వ పేజీలో)

నిగనిగలాడు దీర్ఘ కుంతలాలు పెరుగుటకు

కేశవర్ధని

వాడండి

తలలో మరడను, కురుపులను మాన్పుండి వెంట్రుకలు రాలుట ఆపండి కేశాలను ఆనాటంలో పెరుగనియ్యండి.

నెరియుటం ఆలశ్యం కానివ్వండి. నిగనిగలాడు పొడుగైన కుంతలాలు వాండండి,

కేశవర్ధని వాడి, మీ కేశ సౌందర్య శోభ ప్రదర్శించండి.

సాంపూ వాడి, కేశ శుభ్రత, సువాసన పొందండి. 8

కేశవర్ధని ఔ. 14; సాంపూ ఔ. 14; పోస్టేజి అదనం. అన్నిచోట్లా లభించును.

కేశవర్ధని ప్రాడక్ట్సు, కోయంబత్తూరు.

ఆంధ్రకు ఏజెంట్లు: నేషనల్ సెల్సు అండ సర్వీసెస్ సదరన్, లిమిటెడ్, బందరు రోడ్డు — విజయవాడ.

ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల యందును సేల్సు డిపోలు గలవు.

(శ్రేష్టమైనది—గ్యారంటీ గలది

రోజాపుష్పం

మార్కు

అగ్గిపెట్టెలనే

కొనండి.

సోల్ ఏజెంట్లు:
1. [illegible] మాచ్ ఫ్యాక్టరీ, [illegible]
2. [illegible] ఇండియా మాచ్ ఫ్యాక్టరీ, [illegible]

కాంతి

శక్తి

ప్రదాయిని



ఇండియాలోని

లక్షలాది ప్రజలకు

CABLECO

అల్యూమినియం & ఎ.సి.ఎస్.ఆర్. కండక్టర్స్

PARAMITE రబ్బర్ ఇన్సులేటెడ్ కేబిల్)

ఇండియాలో విశేషంగా కేబిల్ తయారు చేయువారు:

ది ఇండియన్ కేబిల్ కో లిమిటెడ్,

9, హేర్ స్ట్రీట్, కలకత్తా, ఫ్యాక్టరీ: జంషెడ్‌పూర్

బ్రాంచీలు: మద్రాసు — సికింద్రాబాదు

ఏజెంట్లు: గిల్లాండర్స్ ఆర్బత్‌నాట్ అండ్ కంపెనీ లిమిటెడ్,

బొంబాయి — న్యూఢిల్లీ — కాన్పూరు

ఎగుమతికి కావలసిన 20 వ నెంబరు మొదలు 80 వ నెంబరు వరకు కలవు. లుంగీ వారం, శైలి మదరాసు నేతగుడ్డలు తయారు చేయునారు. సంప్రదించండి:
38, లింగిశెట్టి వీధి, మదరాసు-1

సంగ్రహ ప్రకటనలు

కావలెను

మా ఆకర్షణీయమైన క్యాలండర్లకు అనుభవజ్ఞులైన ఏజంట్లు కావలెను. ఉదారమైన కమిషన్. Ajanta Art Calendar Mfg. Co. P.B. No. 255, Madras-3.

జీతము మీద గాని, కమీషను పద్ధతిని గాని మా ప్రఖ్యాతి కెక్కిన తైలాలను అమ్ముటకు ఏజంట్లు కావలెను. శాంపిలుకు, ఉచిత షరతులకు వ్రాయండి:
ఎమ్. ఎస్. ఇండస్ట్రీస్ పర్ఫ్యూమర్స్, 2992, దర్యాగంజ్. ఢిల్లీ-7.

ప్రకటన

"1955 ఆగస్టు 9 తేదీన పూరీ - మద్రాసు పాసింజరులో ప్రయాణం చేస్తూండగా శ్రీకాకుళం — విజయనగరాల మధ్య ఎక్కౌంటు పుస్తకాలు, ఫైళ్లు, వోచర్లు మొదలైనవి కల మా ట్రంకుపెట్టె పోయినది. మా పలాసా బ్రాంచికి చెందిన ఎక్కౌంటు పుస్తకాలు, ఫైళ్లు, వోచర్లు మొదలైనవి గుజరాతీభాషలో వ్రాయబడి యున్నవి. వాటిని కనుగొన్న వారెవరైనా వాటిని మాకు తిరిగి అందజేసినయెడల వారికి రు. 50/- మాత్రం బహుమానము ఇవ్వబడును.
డి. కాంతీలాల్ అండ్ కంపెనీ,
309/11, నర్సీనాథ వీధి,
బొంబాయి-9.

టెండరు నోటీసు

తెనాలి మునిసిపాలిటీ

(డ్రాపు స్కీము పబ్లికేషను నోటీసు)

1. మ్రాను టౌను ప్లానింగు రూల్సులోని 43 రూలు క్రింద నిర్ణయింపబడిన హద్దులలోని భూమికి (డ్రాపు స్కీము) మునిసిపల్ కౌన్సిలువారిచే తయారుచేసినటు ఆఫీసు నోటీసు బోర్డుమీద 13-8-1955 తేదీన ప్రచురించబడినది.

2. మునిసిపల్ ఆఫీసువద్ద ఆఫీసు కంటలలో స్కీముయొక్క పటము అనుబంధములతోసహా స్కీము పూర్తిగా ఉచితముగా పరిశీలించవచ్చును. ఈ క్రింది వివరింపబడిన ధరలకు స్కీముయొక్కయు, మరియు ప్లానులయొక్కయు ప్రతులు మునిసిపల్ ఆఫీసులో అమ్మకమునకు దొరకును.

స్కీము	....	రు. 5-8-0
ప్లాను నెం. 2	....	రు. 5-0-0
" ఎ	....	రు. 1-0-0
" బి	....	రు. 1-0-0
" సి	....	రు. 1-0-0

3. డ్రాపు స్కీమువల్ల ఎవరైనా నష్టపడేయెడల కార్య నిర్వాహక అధికారికి వ్రాతమూలకముగా అభ్యంతరములుగాని, సలహాలుగాని 20-10-1955 తేదీలోగా పంపుకోవచ్చును.

హద్దులు

ఉత్తరము :— మునిసిపల్ సరిహద్దులు.
తూర్పు :— మునిసిపల్ సరిహద్దులు.
దక్షిణము :— వార్డు 11 లోని 2 వ బ్లాకు, వార్డు 12 లోని 4, 3, మరియు 2 వ బ్లాకులయొక్క ఉత్తరపు సరిహద్దులు.
పడమర :— వార్డు 11 లోని 1 మరియు 2 వ బ్లాకులయొక్క తూర్పు సరిహద్దులు.

(సం) బి. సూర్యనారాయణ రావు,
కమీషనరు,
మునిసిపల్ ఆఫీసు, తెనాలి, 13-8-55.

"కేంద్రం దృష్టిలో అన్ని రాష్ట్రాలు సమానమే"

కర్నూలు సభలో ప్రెసిడెంట్ ప్రసాద్ స్పష్టీకరణ

(మన కార్యాలయం నుంచి) కర్నూలు ఆగస్టు 17—

ఇండియా ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ఉత్తరాది, దక్షిణాది అనే భేదం మాత్రమే కాక ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య తేడా చూపడమనేదికూడా వుండదని ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ నేడిక్కడ ప్రకటించారు.

ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య సమానత్వం వుండేటట్టు చూడటమనేది ఇండియా ప్రభుత్వానికి కేవలం పూహించుకునే బాధ్యత మాత్రమే కాక, ఆచరించే ప్రధాన మార్గంగా కలదని, కేంద్రానికి సంబంధించినంతవరకు, ఏ ప్రాంతానికి, లేదా రాష్ట్రానికి విరుద్ధమైన విధంగా ఏమీ చేయదనే నమ్మకం వారిలో వుండవలసినది కూడా ప్రెసిడెంట్ ప్రసాద్ హామీయిచ్చారు.

నేటి సాయంకాలం ఉస్మానియా కాలేజీలో కొందరు పురప్రముఖులు చేసిన విందులో ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రసంగిస్తూ పై విషయాలను తెలియజేశారు. ప్రెసిడెంట్ సతీమణి శ్రీమతి రాజవంశీదేవి, గవర్నరు శ్రీ త్రివేది, శ్రీమతి కుసుమ త్రివేది, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ఇతర మంత్రులు, అనేకమంది అధికారులు, పురప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు.

ఆహ్వాన సంఘం తరపున శ్రీ డి. వి. సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ప్రెసిడెంటుకు స్వాగతపత్రం సమర్పించారు. స్వాతంత్ర్యోద్యమంలో బాబూ రాజేంద్రప్రసాద్ దేశానికి చేసిన సేవ, నూతన ఆంధ్ర రాష్ట్రంపట్ల ఆయనకుగల శ్రద్ధ, ఉత్తర, దక్షిణ భారతాల మధ్య సమన్వయ పాలనకు ఆయన చేస్తున్న కృషిని గురించి ఈ స్వాగతపత్రంలో పేర్కొనడం జరిగింది. ఆంధ్ర రాజధానికి విమానాశ్రయం, బ్రాడ్ గేజ్ రైల్వే ఏర్పాటు చేయడంలోను పరిశ్రమల ప్రాతిపదిక విషయములోను ప్రెసిడెంట్ సహాయాన్ని కోరారు. కవి సమ్రాట్ మహబూబ్ అలీఖాన్ ప్రెసిడెంట్ ప్రసాద్‌పట్ల గౌరవ సూచకంగా వ్రాసిన పద్యాలను చదివారు. సన్మానానికి సమాధానం చెబుతూ ప్రెసిడెంట్ ప్రసాద్ యిలా అన్నారు:—

"నేను యిక్కడికి వచ్చిన నాటినుంచి మీరు చూపిన అభిమానానికి నా ధన్యవాదాలు అందజేస్తున్నాను. కొంతకాలంనుంచి ఈ నూతన రాష్ట్రాన్ని సందర్శించాలని అనుకుంటున్నాను. ఇప్పుడీ అవకాశం చిక్కినందుకు ఎంతో సంతోషించాను."

"మీరు, మీ స్వాగత పత్రంలో చెప్పినట్లు, ఇండియా విశాలమైన దేశం; కేవలం వైశాల్యంలోనే కాక, అనేక యితర విషయాలలో కూడా దానికి వైవిధ్యం హెచ్చు; అందుచేతనే కొత్తగా ఈ దేశానికి వచ్చే ప్రతి విదేశీయుడు, దీనిలో ఒకే జాతి లేదనే అభిప్రాయానికి వస్తారు. వివిధ ప్రాంతాలవారు విభిన్నమైన భాషలను మాట్లాడతాం. రకరకాల సాంఘికాచారాలను కలిగివుంది కూడా వేరు వేరన్నట్లుగా ఒకటిగా కలిసి జీవించడాన్ని చూచి ఆశ్చర్యపోతారు; ఈ దేశ చరిత్రలో ఇది విశేషం కూడా యిదే. మన పూర్వీకులు శతాబ్దాలుగా చేసిన కృషి ఫలితంగా సాధించబడిన ఈ సమైక్యత ఇంతా మానవ ప్రయత్న ఫలితమే అయినప్పటికీ, దానిలో ప్రకృతి కృప కూడా కొంత వుంది. మూడు వైపుల సముద్రం, ఉత్తరాన మహోన్నతమైన హిమాలయ పర్వతాలు; ఈ భౌగోళిక పరిస్థితుల కారణంగా, రాజకీయ సమైక్యతను కూడా మనం కలిగివున్నాము. ఈ అందం నుంచి రెండు వైపులా రెండు భాగాలు విడిపోయి, వేరు దేశంగా ఏర్పడినప్పటికీ భారత సమైక్యత అవిచ్ఛిన్నంగా వుంది. దేశ విభజన జరిగినప్పటికీ గతంలో ఎన్నడూ లేనటుగా ఈనాడు ఈ విశాలమైన దేశాని కంతటికీ ఒకే ప్రభుత్వం నెలకొన్నది."

"ఇండియా ప్రభుత్వానికి సంబంధించినంతవరకు దక్షిణాది, ఉత్తరాది అనే భేదం కాని, ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య తేడా చూపడమనేది కాని లేదు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడడమనేది కేంద్ర ప్రభుత్వం ప్రధాన సిద్ధాంతంగా వున్నది. ఒక ప్రాంతానికి లేదా రాష్ట్రానికి భంగం కలిగించే విధంగా ఇండియా ప్రభుత్వం వ్యవహరించదని మీకు హామీ యిస్తున్నాను."

"అనేక దశాబ్దాల పోరాటాలు జరిపి ఎన్నో త్యాగాలు చేసిన తరువాత మనమీ స్వాతంత్ర్యాన్ని పొందినామనే విషయాన్ని ఎప్పుడూ విస్మరించరాదు. ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడమనేది ఈ తరం యువకుల ప్రధాన కర్తవ్యం."

"మన ప్రధాని కృషి ఫలితంగా మన దేశం ప్రపంచ రాజ్యాలలో గౌరవ స్థానాన్ని సంపాదించుకున్నదని మీ స్వాగత పత్రంలో పేర్కొన్న విషయం సర్వత్రా అంగీకరించబడింది. కొంతకాలం క్రిందట యుద్ధాన్ని గురించి అన్ని పెద్ద దేశాలలోను తమతమ మాట్లాడటం జరిగేది. ఆ వాతావరణంలో మార్పు వచ్చి, యుద్ధాన్ని గురించి కంటె శాంతి సాధనను గురించి హెచ్చుగా మాట్లాడటం జరుగుతున్నదంటే, అందుకు చాలా వరకు మన ప్రధాని చేసిన కృషి, ప్రపంచ శాంతి సాధనకు ఆయన చేసిన సాధనలు ప్రధాన కారణమని నేను చెప్పగలను."

భూదానోద్యమం

"ఆచార్య వినోబా భావే ఆక్టోబరు నెలలో మీ రాష్ట్రంలో పర్యటన చేయగలరని తెలుసుకున్నాను. ఆయన ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో వున్నారు. ఆయన ఈనాడు కొనసాగిస్తున్న భూదానం, సంపత్తిదాన లక్ష్యం, భూములను, సంపదలను న్యాయంగా పంపిణీ చేయడమే. ఈ కృషికి చాలా ప్రాధాన్యత వుంది. అనేక ఉద్యమాలలో కాంగ్రెస్‌కు మీరెన్నడూ విరుద్ధభావాన్ని కలిగించలేదు కనక వినోబాజీ కృషిని కూడా జయప్రదంచేయగలరనే భావిస్తున్నాను. నేటి ఆర్థిక సమస్యలకు వినోబాజీ సూచిస్తున్న పరిష్కారమార్గం భారత సాంప్రదాయానికి అనుగుణమైనదే కాక, హింస, దౌర్జన్యంతో కూడిన విధానాలకంటె ఏనాటికైనా మెరుగైనదే కాగలదు కూడా."

పట్టణ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కాసుల తిమ్మయ్యసెట్టిగారి అభివందనంతో ఈ విందు సమాప్తమైనది.

వెనకబడిన ప్రాంతాలకు సహాయం

దుర్భిక్షంలో బాధలు అనుభవించే ప్రాంతాలను ప్రభుత్వం ఎప్పుడూ విస్మరించలేదని, వరద ప్రకోపం వాటికి కూడా అధిక ప్రాధాన్యత యివ్వడం జరుగుతుందని ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ నేడు ఆయనను కలుసుకున్న కర్నూలు జిల్లా కాంగ్రెసు కమిటీ ప్రతినిధివర్గం వారికి చెప్పారు. జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎ. వెంకటసుబ్బయ్య, ఉపాధ్యక్షుడు శ్రీ మద్దూరి సుబ్బారెడ్డిగారు, కార్యదర్శి శ్రీ ఎవర్తి వెంకటసుబ్బయ్యగారు, శ్రీ కె. విజయభాస్కరరెడ్డి, కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ ఉపనేత శ్రీ పిడతల రంగారెడ్డిగార్లు ఈ ప్రతినిధివర్గంలో వున్నారు.

వీరు ప్రెసిడెంట్ ప్రసాద్‌కు సమర్పించిన విజ్ఞాపనలో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు తరుచుగా క్షామబాధకు గురి అవుతున్నవని, గత అర్ధశతాబ్దంనుంచి ఈ బాధలను ఈ ప్రాంతంవారు అనుభవిస్తున్నా ఇంతవరకు ఎలాంటి శాశ్వత సౌకర్యాలు కలిగించలేదని అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు వల్ల పరిమితమైన ప్రయోజనం మాత్రమే కలుగుతున్నదని, కడప, కర్నూలు జిల్లాలకు వినియోగపడగల సిద్ధేశ్వరం ప్రాజెక్టును కోస్తా కమిటీవారు సూచించినప్పటికీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు శ్రద్ధతో దానిని పరిశీలించలేదని వివరించారు; దేశానికి ఆహార స్వయంపోషకత్వం ఏర్పడినప్పటికీ, కరువు ప్రాంతాలకు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించవలసి వుందని, ఈ విషయంలో ఆంధ్రరాష్ట్ర ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తగిన శ్రద్ధ చూపబడలేదని ఆరోపించారు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ద్వితీయ పంచవర్ష ప్రణాళిక గడువులో పూర్తి చేయాలని కూడా కోరారు.

వెనకబడిన తరగతులు

ప్రభుత్వోద్యోగాలలో వెనకబడిన వర్గాలవారికి తగినంతగా ప్రాతినిధ్య మివ్వాలని, వెనకబడివున్న వారిలో మరీ పేదవారుగా వున్నవారికి అన్నిరకాల విద్యను ఉచితంగా బోధించ జేయాలని, వారి ఆర్థిక సముద్ధరణకు చురుకుగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వెనకబడిన తరగతుల ప్రతినిధివర్గం ఒకటి నేడు ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్‌కు మెమొరాండాన్ని సమర్పించారు. ఈ ప్రతినిధి వర్గానికి ఆంధ్రరాష్ట్ర వెనకబడిన తరగతుల సంఘం అధ్యక్షుడు శ్రీ ఎపి. శంకరయ్యగారు నాయకత్వం వహించారు. రాష్ట్ర హరిజన సంఘం అధ్యక్షుడు శ్రీ యం. శేషన్న, రాష్ట్ర హరిజన సంఘం అధ్యక్షుడు శ్రీ ఎపి. నాగోజీరావు, కార్యదర్శి శ్రీ ఎ. వెంకటరమణరావు, చిత్రకార సంఘ అధ్యక్షుడు శ్రీ సి. శేషన్న, కార్యదర్శులు శ్రీ వి. యం. రామయ్య, వి. వి. వెంకయ్య, శ్రీ ఎస్. గొంయ్య గౌడ్, కె. అక్కిన రంగా గౌడ్ (కల్లుగీతవారి సంఘం), శ్రీ ఇ. ఎల్లయ్య (దేవాంగవారి సంఘం), శ్రీ టి. శేషన్న (మత్స్య పారిశ్రామిక సంఘం), శ్రీ యం. హనుమన్న (నాయీ బ్రాహ్మణ సంఘం), శ్రీ ఎల్. పద్మరాజు, శ్రీ ఎ. రామయ్య (ఏలూరు), శ్రీ డి. నారాయణరావు (గుంటూరు) గార్లు ఈ ప్రతినిధి వర్గంలో వున్నారు.

శ్రీ శంకరయ్యగారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ వెనకబడిన తరగతులకు విరివిగా విద్యా సౌకర్యాలు కలిగించే విషయంలో విరివిగా ప్రయత్నాలు అవకాశం లేదని, వెనకబడిన తరగతుల కమిషన్ నివేదిక ఇండియా ప్రభుత్వ పరిశీలనలో కలదని ప్రెసిడెంట్ తమకు చెప్పారని తెలియజేశారు. ఈ నివేదికపై ఇండియా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు వెనకబడిన తరగతులకు అవసరమైన సహాయం పూర్తిగా జరగగలదని కూడా ప్రెసిడెంట్ ప్రసాద్ తమకు హామీయిచ్చినట్లు కూడా చెప్పారు.

ఈ ప్రతినిధివర్గంవారు ప్రెసిడెంట్ ప్రసాద్‌కు సమర్పించిన నివేదికలో ఆంధ్రలో తమకు సమానమైన అవకాశాలు లేవని, అధికంగా దూష్యాముంది పైచేయిగా వున్నదనికూడా వివరించారు. రాష్ట్రంలోని జనాభాలో హరిజనులు కాక, మూటికి 60 వంతులు వెనకబడిన తరగతులవారు వున్నప్పటికీ, వారి ప్రతినిధులు అసెంబ్లీలో 18 మంది మాత్రమే కలరని, మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కూడా యిలాగే వున్నదని, అధికారంలో వున్న వర్గాలలో కులతత్వంతో కూడిన అధికార దుష్కృతం అభివృద్ధి చెందుతున్నందువే తాము ప్రత్యేకమైన రక్షణలను కోరుతున్నామని తెలియజేస్తూ క్రింది సూచనలు చేశారు:—

వెనకబడిన తరగతుల సముద్ధరణకుగాను అయిదుమంది పది సంవత్సరాలవరకు ఉద్యోగాలలో వారికి తగిన కోటా నిర్ణయం; ఎలెక్షన్ వర్కింగు కమిషన్‌లో వర్గం ప్రాతినిధ్యం; పేదవారుగా వున్నవారికి అన్ని తరగతులలోను ఉచిత విద్య, చేతి వృత్తులలో శిక్షణ యివ్వడానికి ట్రెయినింగ్ కాలేజీలు ప్రారంభించాలని కోరారు.

(5 వ పేజీ తరువాయి)

తమ్మిడి మద్రాసు రాష్ట్రంలో వుంది. ఈ విధంగా విద్యుచ్ఛక్తి వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. 1956-57 నుంచి మనం కూడా ఈ విధానాన్ని అనుసరించవచ్చు. ఇందుకుగాను ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద గ్రామీణ పథకాలకు 30 లక్షల రూపాయలు ప్రత్యేకించబడినవి.

ఆంధ్ర రాష్ట్రంలో కావలసి వుంటే విద్యుచ్ఛక్తిని సప్లయి చేయడానికి యింకా ఒకటి, రెండు సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ఏదో ఒకరకమైన కంట్రోల్ను విధించడం తప్పదు. ఈ రెండు సంవత్సరాలు పోయిన తరువాత విరివిగా విద్యుచ్ఛక్తి వాడకానికి తమ్మిడి మద్రాసు రాష్ట్రంలో వలెనే పూర్తి ఏర్పాట్లు జరగగలవు. అంతేకాదు అదనంగా కొన్ని సౌకర్యాలు కూడా కలిగించదలుస్తున్నాము.

(1) వ్యవసాయ దారులకు పంపుసెట్లు, పంపుల సప్లయి, ఇండ్లలో ఎలక్ట్రిక్ ఏర్పాట్లు వగైరాలన్నీ ప్రభుత్వమేచేసి బిల్లులన్నీ ఎనిమిది లేదా పది సంవత్సరాలమీద వాయిదా పద్ధతిని వసూలు చేస్తుంది. దీనివల్ల వాడకందార్లకు చాలా సహాయం జరుగుతుంది.

(2) పంపుసెట్లకు మరమ్మతులు వగైరాలు ప్రభుత్వ శాఖవారే వెంటనే యింత అవసరమైనా చేయడం.

ఈ విధంగా విద్యుచ్ఛక్తి వాడకాన్ని రాష్ట్రం మొత్తంమీద పెంచడం ద్వారా ఆర్థిక శక్తులన్నింటిని పెంచడం ఆంధ్ర ప్రభుత్వం విద్యుచ్ఛక్తి శాఖవారి ప్రధాన లక్ష్యంగా వుంది.

భూసార పరిశోధన కేంద్రం

హైదరాబాద్‌లో స్థాపన

హైదరాబాదు, ఆగస్టు 17 — ఆల్ ఇండియా సాయిల్ సర్వే స్కీము క్రింద ప్రాంతీయ పరిశోధనాలయం ఒకటి భూసార పరిశోధన నిమిత్తమై ఏర్పాటు చేయబడుతున్నది. ఇది ఆహార పదార్థాల పరిశీలన కేంద్రంగా కూడా వ్యవహరించగలదు. ఉస్మానియా యూనివర్శిటీ ఆవరణలో మూడెకరాల భూమిని ఇందుకోసం ఇండియా ప్రభుత్వం ఆహార శాఖకు ఇవ్వబడింది.

యుద్ధాలలోనే నిషిద్ధమైన డమ్‌డమ్ తుపాకి గుండ్లు సత్యాగ్రహులపై ప్రయోగం

—బుడతకీచుల అనాగరిక చర్య

న్యూఢిల్లీ, ఆగస్టు 17—

గోవా దాస్య విముక్తికై క్రిందటి సోమవారంనాడు సత్యాగ్రహం చేసిన కొందరు భారతీయ యోధులపై పోర్చుగీసువారు నిషిద్ధమైన "డమ్ డమ్ గుండ్లు" ప్రేల్చినట్లు పార్లమెంటు సభ్యుడు డాక్టర్ లంక సుందరంగారు నేడిక్కడ తెలియజేశారు.

ఈ రోజున నేటి మధ్యాహ్నం ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూను కలుసుకొని గోవా సత్యాగ్రహం గురించి వివరాలు తెలియజేశారు.

ఆగస్టు 15 వ తేదీన సమూహ సత్యాగ్రహం జరిగినప్పుడు డాక్టర్ సుందరంగారు బాండా సరిహద్దులో వున్నారు.

ఆయన నేడిక్కడ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరితో ముచ్చటిస్తూ మామూలు తూటాలుమాత్రమే కాక "డమ్‌డమ్ గుండ్ల"ను కూడా పోర్చుగీసువారు వినియోగించినట్లు తాను జరిపిన దర్యాప్తులో విదితమైనదని అన్నారు. "డమ్‌డమ్ గుండ్ల" ఉపయోగం అనాగరికమైన, తీవ్రమైన విషయమనీ, ఇందు గురించి ఇంకా విచారణ చెయ్యవలెననీ ఆయన అన్నారు.

జెనీవా ఒడంబడిక డమ్ డమ్ గుండు వినియోగాన్ని నిషేధించింది. గత యుద్ధంలో పాల్గొన్న దేశాలన్నీ ఈ నియమాన్ని శిరసావహించినవి. ఇక్కడి ప్రభుత్వ వర్గాలనుండి ఈ విషయం తెలియవచ్చింది. డమ్ డమ్ గుండ్లను సాధారణ రైఫిలుతో ప్రేల్చవచ్చునట.

డమ్ డమ్ గుండు అంటే పేలుతుంది, అది కలిగించే బాధ సాధారణ తూటాకు కోటి రెట్లని చెప్పబడుతున్నది.

పోర్చుగీసువారు 303 రైఫిల్సుతో సెనగనలలో ఎడతెరపిగా కాల్పులు సాగిస్తున్నప్పటికీ ఒక్క సత్యాగ్రహి అయినా వెనుకంజ వేయలేదని, జాతీయ పతాకాన్ని క్రిందకు దించలేదని డాక్టర్ సుందరం చెప్పారు.

క్షతగాత్రులను భారతదేశ సరిహద్దుకు చేరవెయ్యడంలో సాహసం ప్రదర్శించిన అమెరికన్ విలేకరి [illegible] ఆయన ప్రశంసించారు.

పార్లమెంటు బృందం బెళగాం సరిహద్దులో జరిగిన సత్యాగ్రహాల వివరాలను నేటి ఉదయం డాక్టర్ సుందరం గారు వివరించారు.

చీకటి సొరంగంలో సత్యాగ్రహుల హోరబలి

బుడతకీచుల రాక్షసత్వం గురించి మరికొన్ని వివరాలు

బెల్గాం, ఆగస్టు 17 — కాజిల్‌రాక్ వద్ద ఒక రైలుమార్గంపైగల చీకటి సొరంగంలో క్రిందటి సోమవారంనాడు సత్యాగ్రహులను పోర్చుగీసు కిరాతకులు జరిపిన మహా దారుణ సంఘటన గురించి మరికొన్ని వివరాలు నేడు తెలియవచ్చినవి.

సొరంగాలు వున్న ప్రాంతంపేరు కారంజోల్. చీకటి సొరంగంలో సత్యాగ్రహులు ప్రవేశించినప్పుడు, అవతలివైపునుంచి బుడతకీచులు మరతుపాకులు ప్రేల్చగా 14 మంది మరణించినట్లు తొలి వార్తలు తెల్పినవి. కాని మొత్తం 15 మంది ఆత్మబలిదానం చేసినట్లు ఇప్పటి వార్తలు తెల్పుతున్నవి.

కారంజోల్ గుండా 58 మంది వలంటీర్లు వెళ్ళడానికి మొదట పథకం వేయబడింది. కాని రవాణా సదుపాయాలు లేనందున తరువాత కలబంపుగా మరి 200 మంది వలంటీర్లు వీరితో కలిశారు. వీరందరు మధుర (ఆగ్రా సమీపాన గలది) నాయకుడు శ్రీ త్యాగి బాబాను నాయకునిగా ఎన్నుకొని రెండుజట్లుగా బయలుదేరారు.

58 మంది కల మొదటి జట్టును పోర్చుగీసువారు

"11 వ నెంబరు మృత్యు సొరంగం"

కె. శని బలువారు 11 వ నెంబరు సొరంగం గుండా ప్రవేశించారు.

నిరాయుధులైన, శాంతిమూర్తులైన సత్యాగ్రహులు చీకటి సొరంగం మధ్యకు చేరువరకు నరరూప రాక్షస బుడతకీచులు పొంచివున్నారు. ఆ పెనువెంటనే చీకటి సొరంగంలోని అహింసావీరులైన సత్యాగ్రహులకు మరతుపాకులు గురిపెట్టి గుండ్లను వరంపరగా ప్రేల్చివేశారు.

అసలే అభేద్యమైన చీకటి. అందులో ఎదురుగుండా అగ్నివర్షం. చిక్కుకొన్నది సొరంగంలో. సత్యాగ్రహులకు ఏమి చెయ్యవలసిందీ తోచలేదు. తుపాకిగుండ్లతో దేహాలు చిల్లులుపడి నేలకొరుగుతున్న తోటి సత్యాగ్రహ వీరులను భుజాన వేసుకొని లెక్కన వారు ముందుకే పురోగమించారు. కాని అగ్నివర్షం మరింత ఉధృతమైంది. క్షతగాత్రులను తీసుకొని, ప్రాణాలు వెనుకకు వచ్చివేయవలసిందని శ్రీ త్యాగి బాబా ఉత్తరువు చేశారు. సత్యాగ్రహులు ఇద్దరు అమర వీరులను, 34 మంది క్షతగాత్రులను మాత్రమే తమవెంట తీసుకొని రాగలిగారు.

సొరంగంలో ఏడుగురు చచ్చిపడివున్నారని, క్షతగాత్రులలో ఐదుగురు మృతిచెందారని తదనంతరం వార్తలు తెలిపినవి.

ఆసుపత్రికి తీసుకొని పోబడుతుండగా ఒకరు మరణించారు.

ఇండియాకు వలంటీర్ల గెంటివేత

జాడ తెలియని ఏడుగురి పునరాగమనం

బెల్గాం, ఆగస్టు 17 — ఆగస్టు 15 వ తేదీన కారంజోల్‌లో ప్రవేశించిన ఏడుగురు భారతీయ వలంటీర్లు తిరిగి వచ్చినారు. బొమ్మలు విరిగివున్న స్థితిలో ఇక్కడి ఆసుపత్రిలో చేర్చబడినారు.

వీరు మరణించినట్లు ఇంతవరకు భావించబడింది. వీరిప్పుడు చావు బ్రతుకుల మధ్య వున్నారు.

గత రాత్రి వీరిని కాజిల్‌రాక్ సమీపంలో పోర్చుగీసు అధికారులు వదలిపెట్టారు.

"తుంటరి వీరులు" 530 మంది నేటి సాయంకాలం ఇక్కడికి తిరిగివచ్చారు.

పోర్చుగీసువారి లాఠీ, గుండు, బెత్తం దెబ్బలకు, కాల్పులకు గురైనవారు 30 మైళ్ళు నడిచి ఇక్కడకు చేరగానే సొమ్మసిల్లి కుప్పగా కూలిపోయారు. తీవ్రమైన గాయాలు కల ఐదుగురిని వీరు మోసుకువచ్చారు. వీరిలో ఒకరికి సన్నీ (బాయొనెట్) పోటు వున్నది.

గోవా రేడియో దుష్ప్రచారం

బెల్గాం, ఆగస్టు 16 — పోర్చుగీసు ప్రాంతంలో ప్రవేశించిన సత్యాగ్రహులకు ఇండియా ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించిందని పోర్చుగీసువారి అధీనంలో కల గోవా రేడియో నేడు ఆరోపించింది.

ఇండియా ఉద్యోగులు సత్యాగ్రహులకు సహాయపడడమే కాక, వారిని సరిహద్దు వద్దకు చేరవెయ్యడానికి రవాణా సౌకర్యాలు కల్పించారని గోవా రేడియో ప్రకటించింది.

సత్యాగ్రహులలో అధిక సంఖ్యాకులు కమ్యూనిస్టులని, వారికి పెదనినవారని, వారు సరిహద్దును అతిక్రమించడానికి భారత ప్రభుత్వం అనుమతించిందని కూడా ఈ బ్రాడ్‌కాస్టులో పేర్కొనబడింది.

బ్రిటిష్, అమెరికన్ విలేకరులు గోవాలో ప్రవేశించకుండా భారత ప్రభుత్వం నిరోధించిందని, వారు వెళ్ళి అసలు పరిస్థితిని ప్రపంచానికి తెలియజేస్తారేమోనని దాని భయమని గోవా రేడియో తెలిపింది.

నిజానికి విదేశీ విలేకరులు గోవా ప్రాంతానికి వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు కల్పించబడినవి. యిద్దరు అమెరికన్ విలేకరులు బాండా వద్ద భారతీయ సత్యాగ్రహులతో పాటు గోవా వెళ్ళి అక్కడి పోర్చుగీసువారి పాశవిక చర్యలను గమనించారని యిక్కడ దర్యాప్తు చెయ్యగా తెలియవచ్చింది.

శ్రీ ఈశ్వరలాల్ దేశాయ్

డామన్ సరిహద్దు, ఆగస్టు 17 — ఆగస్టు 15 వ తేదీన డామన్‌లో అరెస్టు చెయ్యబడిన సత్యాగ్రహ యోధుడు, గుజరాత్ ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకుడు అయిన శ్రీ ఈశ్వరలాల్ దేశాయిని గత రాత్రి గోవాకు తీసుకొనివెళ్ళినట్లు తెలుస్తున్నది.

ఆగస్టు 15 వ తేదీన ఈయన నాయకత్వాన 1,500 మంది డామన్‌లో సత్యాగ్రహం చేసినారని, డామన్ సరిహద్దు దాటి 200 గజాలు వెళ్ళగానే పోర్చుగీసువారు కాల్పులు సాగించగా ఒకరు మరణించినారని, తదనంతరం శ్రీ దేశాయిని, మరి ముగ్గురిని అరెస్టు చేసినారని పాఠకులకు విదితమే.

డామన్ గవర్నర్ వారివెంట వుండి తీసుకొని వెళ్ళినాడట. శ్రీ దేశాయ్ అనుచరులు ముగ్గురి జాడ తెలియ లేదు.

(8 వ కాలం తరువాయి)

(ఆం); 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ : 411.0 మీటర్లలో ... 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 నాదసంగీతం; 7-45 కైలాస్‌నాథ్ జైస్వాల్ (గి). 8-0 (ఆం. హిం. వా); 8-30 కన్హయలాల్ (షె. గి); 8-45 కైలాసనాథ్ జైస్వాల్ (ఫి. గి); మధ్యాహ్నం 12-30 (రి); 1-0 కె. ఎస్. గోదావరి; 1-30 (రి); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 గీతావళి: టి. వి. శాస్త్రి; 5-45 ఆర్. జానకీదేవి (జావళిలు); 6-30 (రి); 6-40 ప్రాంతీయ ప్రకటనలు; 6-45 గ్రామసీమ ... సరుకు: ఆర్. జానకీదేవి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ — సహకారసుద్యాన: అభివృద్ధి కార్యక్రమం — ప్రసంగం: వ్యవసాయదారులనుంచి ఈ వారపు లేఖ; విశేషాలు; 8-0 ప్రసంగం (ఆం); 8-15 కన్హయాలాల్ (షె); 8-30 కైలాస్‌నాథ్ జైస్వాల్ (ఠ. గి); 8-45 కన్హయాలాల్ (గి. షె); 9-0 (ఆం. ఉ. వా); 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీ నుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

రేడియో

(ఆగస్టు 20, శనివారం)

విజయవాడ : 357.1 మీటర్లలో ...
6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా), 7-15 మద్రాస్ రిలే; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మద్రాస్ రిలే; 1-30 మద్రాస్ రిలే; 1-40 (హిం. తె. వా); 4-0 వనితావాణి-పిల్లల కేళం: అన్నప్రాశనం—ప్రసంగం: యు. లక్ష్మీకాంతమ్మ; స్వీయకవిత ప్రోలంరాజు లక్ష్మీబాయమ్మ; ముఖ్య గోపాలం, 'చెప్పవింటారా'; సాయంత్రం 5-30 పి. ఎస్. లక్ష్మి (గా); 6-0 ఉభయకుశలోపరి—శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 6-10 (రి); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—విశేషమేమిటి? పాలికాపు (పురిమండ ...స్వామి) కావ్యగానం; మరుసుపద్ద గ్రామ విద్యార్థులు ... భాగవతాలు—పఠనం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం — కథానిక; 7-30 గ్రంథసమీక్ష (మద్రాస్‌నుండి రిలే); 7-45 (రి); 8-0 పి. ఎస్. లక్ష్మి (గా); 8-30 నేతి శ్రీరామశర్మ (గా); 9-0 (ఆం. వా); 9-15 రాగ్యమస్వారం (వీ)—ఎ. ఐ. ఆర్. వాద్యబృందం సహా; 9-30 అఖిల భారత సంగీత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ...
6-50 స్వాగతం; 7-30 బి. అమృతరామన్ (గా); 8-0 (ఆం. వా): మధ్యాహ్నం 1-0 మహిళా మండలి హరియవతారము; అన్నమాచార్య కీర్తనలు; పారిజాతసేవ: విద్యాభివృద్ధి - ప్రసంగం; డాక్టరుగారిని అడగండి; మంగళం; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-15 టి. ఎస్. సుశీల, టి. ఎన్. సరోజ; 2-45 (రి); సాయంత్రం 5-30 ఆర్. ఎస్. కృష్ణమాచారియార్ (వ); 6-0 (ఆం. వా)-ప్రాంతీయ ప్రకటనలు, వాతావరణం. వాణిజ్య వార్తలు (ఆం); 6-25 మీనాక్షి రామకృష్ణన్; 7-45 రాగతాళమాలిక-(రామస్వామి దీక్షితర్); శ్రీమతి ఎస్. గోవిందరాజన్, ఎస్. నరసింహులు—విద్వాంసులు: టి. ఎస్. స్వామినాథన్; 8-0 (రి); 8-15 మధుర టి. వెంకటేశన్; 9-0 (ఆం. వా); 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ...
7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-15 (రి); 7-30 బాలానందం నిర్వహణ: న్యాపతి కామేశ్వరి; మధ్యాహ్నం 1-0 (న్యూ. రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసులు (వీ); 4-0 పిల్లల కార్యక్రమం (ఆం); 4-30 (రి); సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (న్యూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 ...

(మిగతా 7 వ కాలంలో)

★ ★ ఆంధ్రప్రభ ★ ★

సచిత్ర వార పత్రిక

24-8-55

ఇందులో

★ బలిహీనుడు (కథ) —శ్రీ బి. ఎస్. రామ్మూర్తి
★ చచ్చి బ్రతికిన కొడుకు (కథ) "వజ్రపాణి"
★ ఏకాకి (సీరియల్) —శ్రీమతి కె. రామలక్ష్మి
★ రామయ్య (కథ) —శ్రీ చక్రవర్తి రంగస్వామి
★ సూప్, కూరలు వండే పద్ధతి (ప్రమదావనం)
★ దశకుమార చరితం (బాలపత్రిక సీరియల్)
★ చెప్పుల జోడు —శ్రీమతి సరస్వతి
★ తారల జన్మ దినోత్సవాలు (చిత్రపథ)

ఇంకా తెలుపు—నలుపు, ఊహాగానం, నుడి-నానుడి, పల్లెపాటలు, గొలుసుకట్టు, బాలవినోదాలు, ఫోటోలు, చిత్రాలు వగైరా..........

64 పేజీలు | 4 అణాలు

SCREEN

(The most popular English film News Paper.)

ఈ వారం సంచికలో

(స్వాతంత్ర్య వార్షికోత్సవ ప్రత్యేక సంచిక)

'ఆక్సీ' హాలీవుడ్ పయనము— బొంబాయి విమానాశ్రయంలోని దృశ్యాలు.

* * *

"ఆన్" నటి నదీరా వివాహము— పెండ్లి నిశ్చయమైందట.

* * *

విదేశాలలో భారత చిత్రాల గిరాకీ—'నదులల' చిత్రాలకువుండే స్థాన కాలాల వివరణ.

* * *

వార్తాచిత్ర విభాగంలో కొత్త దృశ్యాలు — కొత్తగా విడుదలైన ఆకాష్ చిత్ర సమీక్ష.

* * *

ఎవరో తెలుసుకోండి!—సమస్య నెం. 24 ప్రకటన.

* * *

వెనుక పేరుపడ్డ నటుడు నేడు 'చిన్న చిత్రాల' నిర్మాత — ఉదయ కుమార్ జీవితం.

* * *

చిత్రాలు: షీలా రమణి (ముఖచిత్రం) కొత్త తార మిను, సావిత్రుల వర్ణ చిత్రాలు. నమితా సిన్హాపై ఫీచర్.

వెల: నాలుగు అణాలు

పాఠకులు తమకు కావలసిన కాపీలకు లోకల్ ఏజంట్లవద్ద ఆర్డరు యివ్వండి. లేదా మాకు వ్రాయండి.
సర్క్యులేషన్ మేనేజరు,
"స్క్రీన్"
ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, కొలాబా, బొంబాయి-5.



డాక్టర్లు హార్లిక్స్‌ను ఎందుకు సిఫార్సు చేయును?

హార్లిక్స్

అదనపు పోషణ నిచ్చును
—సత్తువను పూరణ చేయును

HL 346


FOR ONE MONTH MORE
EACH GUARANTEED. 3 YEARS.
Both for 28/8
Wrist Watch Jewels fitted, fancy small size with Centre Second & Pocket Watch Railway Regulator
Both together—Rs. 28/8 only
BUT SEPARATELY THEY COST :- Wrist Watch 25/- & Pocket Watch 13/-
MONEY REFUNDED IF DISAPPROVED
PRIMA WATCH CO. (T/2)
Post Box No. 983, Calcutta 1.

పోస్టులో రు. 1,000/- వరకు హుండీలపై అప్పు తీసుకొనండి. ఇంగ్లీషులో వ్రాయండి.
Mercantile Company of Rajasthan, JAIPUR.

ఐరిస్ ఇంక్స్
రిసెర్చి కెమికల్ లేబొరేటరీస్,
బ. నెం.-4 — బెంగుళూరు-3

అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవటం అతిమూత్ర వ్యాధి (DIABETES) అంటారు. ఇది యీ అపద్రవకరమైన వ్యాధి అంటే, దీని పాలబడినవారు ఆరోజు కారోజు మృత్యు ఛాయ అవన్న మవుతుంటారు. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి ఎక్కువగా దాహం, ఆకలి, తరచుగా చక్కెరతో గాని, లేక చక్కెర లేకుండ గాని మూత్రం, బయలు వెడలటము, దురద మొదలైనవి. సినన్ చారమ్ అనేక సంవత్సరముల పరిశోధనల ఫలితంగా తయారు కాబడినది. దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యుముఖము నుండి బయటపడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడురోజుల తరువాత మీకు బాగా తేలిక యున్నది. దీనికి పత్యంలేదు. ఇన్‌జెక్షన్లు అవసరం లేదు. ఇంగ్లీషులో వివరములుగల ఇంగ్లీషు కరపత్రానికి వ్రాయండి. ఉచితంగా పంపెదము. 60 బిళ్ళల బుడ్డి ఖరీదు రు. 6-12-0 లు.

ప్యాకింగు, పోస్టేజీ ఉచితము.

సినన్ రిసెర్చి లేబరేటరీ, (A.H)

పోస్టుబాక్సు నెం. 5867, కలకత్తా.


పోకెల్ నెం. 26 రు. 13-8-0
జనరల్ కేన్ ఫర్నిచర్ మార్టు,
16/3 ఎ, రాయపేట హైరోడ్,
(పోలీస్ స్టేషన్ సమీపం) మద్రాసు-14.

రాత్రిళ్లు నిద్రలేకపోవడం

మూత్రపిండాలు మూత్రాశయాలను జబ్బులవల్ల కలిగే నిస్సత్తువ, వెన్నుపోటు, కండరముల నొప్పులు, రాత్రిళ్లు నిద్రలేకపోవడం, బలహీనత, మోకాళ్లు వాపు తిలదిమ్ము, తలనొప్పులు, పడి శెములు, మూత్రపిండాలు, మూత్రాశయాలవల్ల కలుగు బలహీనత మొదలైన అస్వస్థతలకు మీ డీలరువద్దనుండి సిస్టెక్స్ (CYSTEX) తెప్పించండి. సిస్టెక్స్ (CYSTEX) 30 సంవత్సరాలనుండి లక్షలాది ప్రజలకు బాధోపశమనం కలిగించింది. సిస్టెక్స్ (CYSTEX) తిప్పక గుణమిస్తుంది. లేదా ఖరీదు వాపసు చేయబడుతుంది.

కొయ్యల రక్షణకు
అమ్మకం ఏజెంట్లు:
పెర్నాన్ అండ్ కంపెనీ లిమిటెడ్,
36, సెకండ్‌లైన్ బీచ్, మద్రాసు-1.
PSBP 19

గోవా అమర వీరులకు ఆంధ్రపల్లి భక్త్యంజలి

బుడతకీచుల హత్యాకాండను ఖండిస్తూ పెక్కుచోట్ల నిరసన సభలు

విజయవాడ, ఆగస్టు 17—

ఆగస్టు 15 వ తేదీన గోవా సత్యాగ్రహంలో బుడతకీచుల తుపాకులకు ఎర అయిన శ్రీ సీతారామంతో సహా ముప్పైమంది అమరవీరుల పవిత్ర సంస్మరణ చిహ్నంగా నేడు ఆంధ్ర దేశమంతటా హార్తాళ్ జరిగింది.

విజయవాడలో రాజకీయ పక్షాల అభ్యర్థన విని వ్యాపారస్తులు తమ దుకాణాలు మూసివేసి, హర్తాళ్ విజయవంతంగా జరిపారు.

తెల్లవారు జామునుంచే వలంటీర్లు జట్లు జట్లుగా బయలుదేరి, వ్యాపారస్తులను, విద్యా సంస్థల ప్రధానాధికారులను కలుసుకుని నేడు హర్తాళ్ జరుపవలసిందిగా అభ్యర్థించారు.

రాజమండ్రిలో కాలేజి, హైస్కూల్సు విద్యార్థులు నేడు బుడతకీచుల దౌర్జన్యానికి నిరసనగా కళాశాలలు, పాఠశాలలు మూసివేశారు. పెద్దబజారు మూసివేయబడింది.

పాలకొల్లులో పూర్తిగా హర్తాళ్ జరిగింది. బియ్యం మరలు, కాఫీ హోటల్సు, బట్టలదుకాణాలు, కిరాణా కొట్లు, వెండి బంగారు దుకాణాలు, కొబ్బరికాయల దుకాణాలు పూర్తిగా మూసివేయబడ్డాయి. వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. అన్ని రాజకీయ పక్షాలు, వాణిజ్య మండలి ఈ హర్తాళ్ ఏర్పాటు చేశాయి.

తిరుపతిలో నేడు విద్యార్థులు బుడతకీచుల హింసా చర్యలను ఖండిస్తూ, నినాదాలు చేస్తూ వీధులలో ఊరేగింపు జరిపారు.

తిరుపతినుంచి శ్రీయుతులు ఎ. వెంకటసుబ్బయ్య, వి. హనుమంతరావు అనే ఇద్దరు సత్యాగ్రహులను గోవాకు పంపింది.

నెల్లూరులో నిన్న సాయంకాలం గోవా అమరవీరులకు భక్త్యంజలి ఘటించడానికి పోర్చుగీసువారి పాశవిక చర్యలను ఖండించడానికి తిప్పరాజువారి సత్రంవద్ద జరిగిన బ్రహ్మాండమైన సభలో శ్రీయుతులు వెన్నెలకంటి రాఘవయ్య, జి. వేంకటేశ్వర్లు, జి. ఎల్లమందారెడ్డి (ఎం. ఎల్. ఎ.), జె. ఎస్. ఆర్. రామచంద్ర మూర్తి, కె. రమణయ్య ప్రసంగించారు. శ్రీ బండిపల్లి కృష్ణారావుగారు అధ్యక్షత వహించారు.

శాంతియుతులైన సత్యాగ్రహులను చిత్రవధ చేసిన పోర్చుగీసు అధికారుల చర్యలను ఖండిస్తూ, గోవా విమోచనకు వెంటనే తగు చర్య తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించబడింది.

అమరవీరులవల్ల గౌరవచిహ్నంగా సభలో పాల్గొన్నవారందరూ నిమిషంసేపు మౌనంగా నిలబడ్డారు.

శ్రీయుతులు వెన్నెలకంటి రాఘవయ్య, పైడా సుబ్బరామయ్య, జె. ఎస్. ఆర్. రామచంద్రమూర్తి, జి. వెంకటేశ్వర్లు, పి. రామకోటయ్య, బండిపల్లి కృష్ణారావుగార్లు సభ్యులుగా గోవా విమోచన సహాయ సంఘం నెలకొల్పబడింది.

మధురైలో నేడు పూర్తిగా హర్తాళ్ జరిగింది. స్థానిక ప్రజాసోషలిస్టు కమ్యూనిస్టు కార్యకర్తలు నేడు ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాలకు ఊరేగింపుగా వెళ్ళి తమ తమ వ్యాపారం ఆపివేయవలసిందిగా వ్యాపారస్తులను, హోటలు యజమానులను కోరారు. కొన్ని విద్యా సంస్థలు నేడు మృతవీరులవల్ల గౌరవ చిహ్నంగా సెలవు ప్రకటించాయి. మిల్లులు, బస్సులు మాత్రం ఆగలేదు.

గుంటూరులో

గుంటూరు, ఆగస్టు 16 — నిరసరాధులు, నిరాయుధులు అయిన సత్యాగ్రహులపై గోవా పోలీసులు తుపాకులు ప్రేల్చిన రాక్షస చర్యకు తీవ్ర నిరసనగా నేడు గుంటూరు పట్టణమంతటా హర్తాళ్ జరిగింది.

కాంగ్రెసు తప్ప మిగిలిన పార్టీలు ప్రజాసోషలిస్టు, కమ్యూనిస్టు, జనసంఘం హర్తాళ్ జరపడానికి నిర్ణయించినవి. ఈ పార్టీల సంయుక్త యాజమాన్యాన జరిగిన సభకు శ్రీ నడింపల్లి వెంకటలక్ష్మి నరసింహారావు గారు అధ్యక్షత వహించారు.

పట్టణంలోని షాపులు, మార్కెట్లు, హోటల్సు మూసివెయ్యబడినవి.

వివిధ విద్యా సంస్థలకు చెందిన పది వేల మంది విద్యార్థులు పట్టణంలో ఊరేగింపు జరిపారు. "క్విట్ గోవా" "నెహ్రూ జిందాబాద్" "పోర్చుగీసు రాక్షస సత్వం అంతరించాలి" మున్నగు నినాదాలు చేశారు. ప్రయివేటు సంస్థలు కూడా మూసివేయబడినవి.

హిందూ కాలేజీ విద్యార్థులు, ప్రభుత్వ స్త్రీల కళాశాలా విద్యార్థులు, స్టాల్ గరల్సు హైస్కూలు విద్యార్థులు, సెంట్ జోసఫ్ కాన్‌వెంట్ స్కూలు, యం. జి. స్కూలు, హెచ్. సి. హెచ్. స్కూలు విద్యార్థులు, ఇతర విద్యా సంస్థల వారు సమ్మె చేశారు.

ఇతర ఊళ్ళనుంచి వేడుకకు వచ్చిన వారికి కప్పు కాఫీగాని, మంచినీరుగాని దొరకలేదు. ఎట్టి దుస్సంఘటనలు జరగలేదు.

కొవ్వూరులో విద్యార్థుల సమ్మె

గోవా కాల్పులకు నిరసనగా

కొవ్వూరు, ఆగస్టు 18—గోవా విమోచనోద్యమ సందర్భంలో నిరాయుధులైన సత్యాగ్రహులపై పోర్చుగీసు ప్రభుత్వం నిరంకుశంగా తుపాకి కాల్పులు సాగించినందుకు నిరసిస్తూ, తుపాకి కాల్పులకు బలియైన అమరవీరులకు జోహార్లర్పిస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెల్పుతూ పట్టణంలోని విద్యార్థులు 2,000 మందికి పైగా సమ్మె చేశారు.

ఈ సందర్భంలో పట్టణంలో హర్తాళ్ జరిగింది. పట్టణంలోని అనేకమంది ప్రజలు నల్ల బ్యాడ్జీలతో తమ అసమ్మతి తెలుపుతూ మన ఇండియా ప్రధానికి, ఆంధ్ర ముఖ్యమంత్రికి టెలిగ్రాములు పంపబడినవి.

గోవాకు అనంతపురంనుంచి సత్యాగ్రహులు

22 వ తేదీని పంపడానికి స్థానిక సహాయక సంఘం నిర్ణయం

అనంతపురం, ఆగస్టు 15—గోవా విమోచనోద్యమ స్థానిక సహాయక సంఘాన్ని ఏర్పాటుచెయ్యడానికి అనంతపురం పీస్ మెమోరియల్ హాలులో సభ జరిగింది. అన్ని పార్టీల నాయకులు, సభ్యులు హాజరైనారు. సభకు మునిసిపల్ చెయిర్మన్ శ్రీ మేడా సుబ్బయ్యగారు అధ్యక్షత వహించారు.

గోవా విమోచనకు మొదటిదళాన్ని ఈ నెల 22 వ తారీఖున పంపవలెనని, గోవాలోని దౌర్జన్య హత్యాకాండకు ఈ 18 వ తారీఖున నిరసనగా హర్తాళ్ జరుపవలెనని తీర్మానించారు.

ప్రజా సమీకరణకు, ధన సమీకరణకు గాను, గోవా సత్యాగ్రహం బలపరిచేందుకు గాను ఒక కమిటీ ఎన్నుకోబడింది. ఈ కమిటీకి శ్రీ పెద్దిగొంది కొండప్పగారు అధ్యక్షులుగాను, శ్రీ మేడా సుబ్బయ్య ఉపాధ్యక్షులుగాను, పార్లమెంటు సభ్యులు శ్రీరంగ నాయకులు (కమ్యూనిస్టు) గారు కార్యదర్శిగాను, శ్రీ వై. శేషగిరిగారు (సోషలిస్టు) సహాయకార్యదర్శిగాను, శ్రీ డి. అశ్వత్థప్ప గారు కోశాధికారిగాను ఎన్నుకోబడ్డారు.

గోవాకు బందరునుంచి సత్యాగ్రహులు

బందరు ఆగస్టు 16-గోవా సత్యాగ్రహంలో పాల్గొనే నిమిత్తం బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో బి. ఎ. సీనియర్ తరగతిలో చదువుచున్న నలుగురు విద్యార్థులు శ్రీయుతులు తిరుమీధుల రమణయ్య, పు. దక్షిణామూర్తి, రాధాకృష్ణమూర్తి, లాం సీతారామయ్యగార్లు గత శనివారం బందరునుంచి రెయిలులో వెళ్లారు. వారికి తోటి విద్యార్థులు వీడ్కోలు ఇచ్చారు.

బాలానంద సంఘం స్వాతంత్ర్య దినోత్సవం

మద్రాసు, ఆగస్టు 16—ఆంధ్ర బాలానంద సంఘం పురస్కారాంశాల ఆధ్వర్యాన స్వాతంత్ర్య దినోత్సవం 22, దివాన్ రామయ్యంగారి రోడ్డు యింటి ఆవరణలో అతి వైభవంగా జరుపబడింది. చాలామంది పెద్దలు, పిల్లలు ఉత్సవంలో పాల్గొన్నారు.

చిరంజీవి టి. యన్. వెంకటేష్ (4 ఏళ్ళు) పతాకాన్ని ఎగురవేశాడు. టి. యన్. భార్గవి, వై. రత్నకుమారి, వై. శేషలత జాతీయ గీతాలు పాడారు. అనంతరం వి. కేశవరావు గారు జాతీయపతాక ప్రాముఖ్యాన్ని పిల్లలకు చక్కగా విశదపరిచారు.

పిల్లలకు, పెద్దలకు పాలు, మిఠాయి పంచిపెట్టిన తరువాత జాతీయగీతంతో ఉత్సవం ముగిసింది.

బుధవారంనాడు ఇండోరులో యశ్వంత రావు ఆసుపత్రికి ఇండియా ప్రభుత్వం హోం శాఖామంత్రి గోవింద వల్లభ పంత్ ప్రారంభోత్సవం జరుపవలసి వున్నది. ఈ కార్యక్రమాన్ని పండిట్ పంత్ రద్దు చేసుకున్నారు.

గత 14 వ తేదీన బొలారమ్ రెసిడెన్సీని "రాష్ట్రపతి నిలయం"గా స్వీకరించే ముందు ఆ భవనాన్ని ప్రెసిడెంట్ ప్రసాద్ పరిశీలించారు

సత్యాగ్రహులపట్ల నీగ్రో, గోవన్ సైనికుల సానుభూతి

కార్వార్, ఆగస్టు 16—గోవాలో ప్రవేశించిన శాంతిమూర్తులైన సత్యాగ్రహులపై కిరాతక చర్యలు సాగిస్తున్నది పోర్చుగీసు సైనికులు మాత్రమేననీ, నీగ్రో, గోవన్ సైనికులు అట్టి సమయంలో విన్నపోయస్థితిలో నిలబడి వుంటున్నారనీ, ఇక్కడకు తిరిగివచ్చిన వలంటీర్లు చెబుతున్నారు.

బుడతకీచులు కొద్ది నిమిషాలు ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఆ కొద్ది విరామంలోనే గోవను సైనికులు మంచినీరు తెచ్చి సత్యాగ్రహయోధుల దప్పి తీర్చుతున్నట్లుకూడా వారు తెలియజేశారు.

గ్రామప్రాంతాల అభివృద్ధి పథకాలు-ప్రెసిడెంట్ ప్రసాద్ పరిశీలన

కర్నూలు, ఆగస్టు 17—ఆంధ్రలో గ్రామాల వారీగా ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు తయారు చేసిన పథకాల ప్రదర్శనాన్ని ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ నేటి ఉదయం సందర్శించారు. ఈ ప్రదర్శనం సెక్రటేరియట్‌లోని "శ్రీ పొట్టి శ్రీరాములు భవనం"లో ఏర్పాటు చేయబడింది.

ప్రెసిడెంట్ ప్రసాద్ నేటి ఉదయం శ్రీమతి రాజవంశీ దేవితోను, గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదితోను ప్రదర్శనం ఏర్పాటు చేయబడిన భవనం వద్దకు రాగానే ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావు, చీఫ్ సెక్రెటరీ శ్రీ ఒ. పుల్లారెడ్డి ప్లానింగ్ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. చక్రవర్తి, డిప్యూటీ కార్యదర్శి శ్రీ వర్. భక్తవత్సలం గార్లు స్వాగతం చెప్పారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డి, విద్యుచ్ఛక్తి శాఖా మంత్రి శ్రీ జి. లచ్చన్న, స్పెషల్ చీఫ్ ఇంజినీరు శ్రీ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్, హోం శాఖలో డిప్యూటీ కార్యదర్శులు శ్రీ ఎ. చంద్రశేఖర్, శ్రీ జి. గోపాలకృష్ణ నాయుడు, డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ శ్రీ జి. సింహాద్రిగార్లుకూడా హాజరైనారు.

తుంగభద్ర ఎగువకాలువకు, వంశధార ప్రాజెక్టుకు సంబంధించిన నమూనాలను శ్రీ సంజీవరెడ్డి, శ్రీ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్ గార్లు ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్‌కు చూపించి ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ముఖ్య విషయాలను గురించి వివరించారు.

ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్ వంశధార ప్రాజెక్టు నమూనాను చూస్తుండగా వెనకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాకు ఆ ప్రాజెక్టు వల్ల ప్రయోజనాలు సిద్ధించగలవని గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారు చెప్పారు.

రాష్ట్రంలోని 18,000 గ్రామాలకు సంబంధించిన పథకాలను ప్రెసిడెంట్ ప్రసాద్ చూశారు. ఆ పథకాలన్నీ జిల్లాలవారీగా ఏర్పాటు చేయబడ్డాయి.

ఈ సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామానికి సంబంధించిన పథకాన్ని ఉదాహరణగా తీసుకొని వివిధశాఖల అధికారులను సంప్రదించిన తర్వాత ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నావళిని గురించి, గ్రామ ప్లానింగ్ కమిటీలు ఆ ప్రశ్నావళికి జవాబు లివ్వడం గురించి గవర్నర్ శ్రీ త్రివేది ప్రెసిడెంట్ ప్రసాద్‌కు వివరించారు.

వివిధ అభివృద్ధి కార్యక్రమాల క్రింద ప్రభుత్వ శాఖల అధిపతులు సూచించిన లక్ష్యాల ప్రకారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాల మధ్యను ఆ తర్వాత గ్రామాల మధ్యను విభజించ బడినవని గవర్నర్ పేర్కొన్నారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ గ్రామ పథకాలు తగిన ఆవసరాల ప్రాతిపదికపై రూపొందించ బడినవని, ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నావళిలో అభివృద్ధి పథకాల నిర్వహణకు ధన రూపంలోను, ఇతరవిధాలగాను ప్రభుత్వం చెయ్యగల సహాయాన్ని గురించి, స్థానిక ప్రజలు యివ్వవలసిన వివరాల గురించి కూడా సూచించబడిందని గవర్నర్ తెలిపారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద గ్రామ పథకాల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయలను కేటాయించిందని, రాష్ట్రం మొత్తం మీద గ్రామ పథకాల నిర్వహణకు 11 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు ప్రెసిడెంటుకు చెప్పారు.

రాష్ట్రంలోని కమ్యూనిటీ ప్రాజెక్టులలోను, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కేంద్రాలలోను, జాతీయ విస్తరణ కేంద్రాలను నిర్వహించబడుతున్న కార్యక్రమాలను సూచించే పటాలను ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ శ్రద్ధగా పరిశీలించారు.

విశాఖపట్నంజిల్లాకు వెళ్ళినప్పుడు వ్యవధి వున్న పక్షంలో ఆ ప్రాంతంలోవున్న జాతీయ విస్తరణకేంద్రాలలోఒక కేంద్రాన్ని సందర్శించగలనని ప్రెసిడెంట్ ప్రసాద్ చెప్పారు. వాల్తేరులో పెక్కు కార్యక్రమాలలో పాల్గొనవలసివున్న దృష్ట్యా జాతీయ విస్తరణ కేంద్రాన్ని చూడడానికి కూడా తగు వ్యవధి లేదని గవర్నర్ శ్రీ త్రివేది సూచించారు.

నాగార్జున కొండ చిత్రాలను కూడా ప్రెసిడెంట్ చాల శ్రద్ధగా పరిశీలించారు.

ఆంధ్ర నాటక కళా పరిషత్తు

పోటీలలో పాల్గొనడానికి దరఖాస్తులకు గడువు

గుడివాడ, ఆగస్టు 15—ఆంధ్రనాటక కళాపరిషత్తు ప్రధాన కార్యదర్శి శ్రీ పసల సూర్యచంద్రరావుగారు ఇలా వ్రాస్తున్నారు:—

"ఆంధ్రనాటక కళాపరిషత్తు పందొమ్మిదవ వార్షిక మహాసభలు 1955 అక్టోబరు 21, 22, 23, 24 తేదీలలో హైదరాబాదు నగరమున జరుగుతవి. మహాసభల సందర్భాన ఎప్పటి వలె నాటికా నాటక ప్రదర్శనముల పోటీలు జరుగుతవి. పోటీలలో పాల్గొనగోరు పరిషత్తుకు ఎఫిలియేటు అయిన సమాజాలవారు ఆగస్టు 20 వ తేదీలోగా తమ 'దరఖాస్తులను రు. 5-0-0 ల రుసుముతో పరిషత్కార్యాలయం, గుడివాడ'కు పంపాలి. ఎఫిలియేటు కాని సమాజాలు ఎఫిలియేషను దరఖాస్తు, పోటీ దరఖాస్తు రుసుములతో పంపవచ్చు. ఎఫిలియేషను రుసుము రూ 10-0-0 లు. పోటీ దరఖాస్తు రుసుము రూ 5-0-0 లు ఎఫిలియేషను, పోటీ దరఖాస్తు ఫారములు కావలసినవారు వెంటనే కార్యాలయమునకు వ్రాసి తెప్పించుకొనవచ్చు.

"ఆంధ్రరాష్ట్రం ఏర్పడి, విశాలాంధ్ర నిర్మాణం విషయమై ఆలోచనలు సాగుతున్న నేడు ఆంధ్ర, తెలంగాణా ప్రజలు, సాంస్కృతిక రంగములయందేకముఖంగా పని చేయుట వాంఛనీయము గావున విశాలాంధ్రంలోని కళాకారులందరు ఈ కార్యక్రమము నందు పుత్సాహముతో పాల్గొని మహాసభ విజయమునకు తోడ్పడ గోరుచున్నాము."

ప్రభుత్వ ఋణానికి నెల్లూరుజిల్లాలో 17 లక్షలు వసూలు

నెల్లూరు, ఆగస్టు 16—ఆంధ్రప్రభుత్వం కోరిన ఋణానికి ఈ రోజు నెల్లూరు జిల్లా నుంచి 17 లక్షల రూపాయలు పైబడిన వసూలైనట్లు తెలుస్తున్నది. ఈ జిల్లాకు కేటాయించిన మొత్తం 20 లక్షల రూపాయలు.

తమిళనాడులో నెహ్రూ పర్యటన

అక్టోబరు మూడవ తేదీనుంచి

మద్రాసు, ఆగస్టు 17—ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ అక్టోబర్ మూడవతేదీనుంచి రెండు రోజులపాటు తమిళనాడులో పర్యటిస్తారు. అక్టోబర్ మాసంలో దక్షిణాదికి వచ్చినప్పుడు తమిళనాడులో కూడ పర్యటన చేయవలసిందని మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ నాడార్ నెహ్రూను ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని శ్రీ నెహ్రూ అంగీకరించారని శ్రీ కామరాజ్ నేడు పత్రికా ప్రతినిధులకు తెలియజేశారు.

అక్టోబర్ రెండవతేదీన ప్రధాన మంత్రి మద్రాసులో వుంటారు. ఆ రాత్రే సేలం వెళ్ళి అక్టోబర్ నాలుగవతేదీ నాటికి పర్యటన ముగించుకొని మద్రాసు తిరిగివస్తారు.

ఇటీవల పర్యటనలలో శ్రీ నెహ్రూ చూడని ప్రాంతాలను చూచుటకుగాను ప్రస్తుతం ఏర్పాటు చేయబడినవని కూడ శ్రీ కామరాజ్ అన్నారు.

కర్నూలులో పెద్ద పోలీసు ప్రదర్శనం

కర్నూలు, ఆగస్టు 16—ఆంధ్రప్రభుత్వం పోలీసు శాఖవారు నేటి రాత్రి ఇక్కడ నిర్వహించిన బ్రహ్మాండమైన "టార్చ్-లైట్ టాటూ" ప్రదర్శనం దాదాపు అరలక్షమంది ప్రజలు తిలకించారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ ఆంధ్ర రాజధానికి వచ్చిన సందర్భంగా ఆయన గౌరవార్థం ఈ ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది. అది విశాలమైన పోలీసు గ్రౌండ్‌లో అత్యుత్తమంగా నిర్వహింపబడింది. కొండారెడ్డి బురుజు రమణీయంగా విద్యుద్దీపాలతో అలంకరించబడింది.

ఖాట్మండూ, ఆగస్టు 17—దేశ శాంతిభద్రతల రక్షణ దృష్ట్యా ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి, నిర్బంధించడానికి, బహిష్కరించడానికి లేదా గృహ నిర్బంధంలో వుంచడానికి జిల్లా అధికారులకు నేపాల్ ప్రభుత్వం విశేషాధికారాల నిచ్చింది.

ఈ కొత్త అధికారంలో ఎవరిని ఎందుకు అరెస్టుచేసి నిర్బంధంలో వుంచిందీ కారణం తెలుపవలసిన అవసరం జిల్లా అధికారులకు వుండదు.

రాజమహేంద్రవరంలో గాంధి జయంతి ఉత్సవాలు

ఆగస్టు 22 వ తేదీని గవర్నర్ చే ప్రారంభం

రాజమండ్రి, ఆగస్టు 12—గాంధిజయంత్యుత్సవ కమిటీ కార్యదర్శి శ్రీ క్రొవ్విడి లింగరాజుగారు ఇలా తెలియజేస్తున్నారు:

"ఈ సంవత్సరం గాంధిజయంతి ఘనంగా జరపవలెనని గాంధీజయంత్యుత్సవ సంఘం తీర్మానించింది. ఈ పుత్సవాలు ఈ నెల 22 వ తారీఖు పుదయం 9 గంటలకు బాలక్రీడలతో ప్రారంభమై అక్టోబరు 2 వ తారీఖువరకు ప్రతిరోజు ప్రార్థనలు, గీతాపఠనం, మాలుపడుకు, నియ్యందంపు పగైరా నిర్మాణ కార్యక్రమాలతో జరుగుతుంది. గాంధి తత్వాన్నిగూర్చి పఠనం మొదలగు కార్యక్రమాలు జరిపి, సెప్టెంబర్ 15 వ తేదీనుంచి అక్టోబర్ 2 వ తేదివరకు ఆలీ ఇండియా ఖాదీ గ్రామీణ పరిశ్రమల ప్రదర్శనంతోను, ఆంధ్ర సాంస్కృతిక పుత్సవాలతో సమాప్తమవుతుంది.

"గాంధి విధానంలో శ్రద్ధ కల 50 మందికి ప్రతిరోజు పని కల్పించడానికి ఈ కమిటీ కృషి చేస్తున్నది.

"గవర్నర్ శ్రీ త్రివేది ఈ నెల 22 వ తారీఖున ఈ పుత్సవాలను ప్రారంభించడం చాలా ముదావహం. జిల్లాలోని నిర్మాణ కార్యకర్తలందరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పుత్సవాలను ఘనంగా జరగడానికి సాయపడి యితరులు అనుసరించునట్లు చేయవలయునని మనవి చేస్తున్నాము."

తాడిపత్రి, ఆగస్టు 16—నేటి ఉదయం 9 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ అర్జెంటుగా సమావేశమై ఆంధ్ర ప్రభుత్వం డెవలప్‌మెంటు లోనుకుగాను యీ మునిసిపాలిటీ ప్రావిడెంటు ఫండునుండి రు. 7,000/ బోనస్ ఫండునుండి రు 3,000 మొత్తం రు 10 000 ప్రభుత్వానికి అప్పుగా యివ్వడానికి ఏకగ్రీవంగా తీర్మానించింది.

రాజకీయ బాధితులకు రొంపేరు భూములు

జులై ఆఖరుకు 1,028 మందికి 1,567 ఎకరాలకు పట్టా లివ్వబడినవట

చీరాల, ఆగస్టు 12—

రొంపేరు భూములు రాజకీయ బాధితులకు, కడితర పేదలకు మార్కెట్టు రేట్లకంటె తగ్గించి 20 సంవత్సరాలలోగా ఖరీదు వసూలు చేసే పద్ధతిపై మంజూరు చేయవలసిందని ఆంధ్రప్రభుత్వం జారీచేసిన ఉత్తరువుల ననుసరించి, చీరాలలోని రొంపేరు భూములకు స్పెషల్ డిప్యూటీ కలెక్టరు పట్టాలు జారీచేస్తున్నట్లు తెలుస్తున్నది. మొదటి కిస్తీ పైకం చెల్లించి, రాజకీయ బాధితులు, కడితరులు పట్టాలు పొందుతున్నారు. 1955 జులై నెలాఖరువరకు 1 028 మందికి 1,567 ఎకరాలు మంజూరు చేసి, పట్టాలు జారీ చేసినట్లు తెలియవచ్చింది.

స్థానిక ప్రముఖ కాంగ్రెసువాది, రాజకీయ బాధితుడైన శ్రీ చల్లా వీరరాఘవయ్యగారు ఆంధ్ర ప్రభుత్వం ఉత్తరువుల వ్యాఖ్యానం ప్రకటిస్తూ, రాజకీయ బాధితులు, కడితరులు అందరికి ఈ ఉత్తరువులు కృతజ్ఞతగాను, సమర్థనీయంగాను, న్యాయంగాను వున్నవని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక దుస్థితిలో వున్న ప్రభుత్వానికి నిరుపేదలైన రాజకీయ బాధితులు, కడితరులకు ఈ భూముల పంపిణీ సమంజసంగా వున్నదన్న భావం పలువురికి కలదని ఆయన ప్రకటించారు.

తమిళనాడులో శ్రీ డేబర్ పర్యటన

మద్రాసు, ఆగస్టు 17—కాంగ్రెసు ప్రెసిడెంటు శ్రీ డేబర్ సెప్టెంబరు ఆఖరివారంలోగాని లేక డిసెంబరు మాసారంభంలోగాని తమిళనాడులో ఒకవారం రోజులు పర్యటిస్తారని శ్రీ కామరాజ్ నేడు పత్రికాప్రతినిధులతో అన్నారు.

అసాధారణ శక్తి గలిగిన బాలురు
వారు, విటమిన్లతో బలపరచ బడినటువంటి పుష్టికరమైన పార్లే బిస్కట్లలోని గ్లూకోద్వారా, శక్తివంతులయిరి.
పార్లే గ్లూకో బిస్కట్లు
విటమినుతో పూరితమైనవి
PG-55-1A-TL.

నిదర్శనం!


సామాన్య పరిశోధనలు
క్రొత్త 'ఆస్ప్రో'
నొప్పి మరియు జ్వరమునుండి సురక్షితమైన శీఘ్రవిముక్తిని గలిగించును అని తెల్పును.

ఎంతో మంచి ప్యాకింగ్-అధికభద్రత
క్రొత్త 'ఆస్ప్రో' బిళ్ళల పట్టిని నీళ్ళగ్లాసులో వేయండి. మీ యిష్టము వచ్చినంత సేపు దానిని అందులో ఉంచండి. తర్వాత ఆ పట్టిని విప్పి అందలి బిళ్ళలను పరీక్షించండి అవి శుద్ధముగాను, సరిక్రమముగాను మరియు తేమలేకుండుటను మీరు చూతురు.
పరిశోధన 1
గాలి మరియు తేమ చొరకుండా ప్యాక్ చేయుటయే క్రొత్త 'ఆస్ప్రో' బిళ్ళయొక్క ప్రత్యేక కవచం. విరిగిన బిళ్ళల వల్ల గలిగించబడు కడుపును అవక తవక చేయు ఏసిడ్‌ను యేర్పడనీయకుండ దానిని కాపాడును.

అతిత్వరిత చర్య - అతి శీఘ్రబాధా విముక్తి
రెండు క్రొత్త 'ఆస్ప్రో' బిళ్ళలను నీళ్ళగ్లాసులో వేయండి. వాటి అద్భుతనూతన నిర్మాణ విధానానికి ధన్యవాదాలు. అవి తక్షణమే మెత్తని పొడిగా విడిపోవును. అంత త్వరగా క్రొత్త 'ఆస్ప్రో' మీ శరీరంలో చర్యను ఆరంభించును.
పరిశోధన 2
లేబరేటరీ పరిశోధనలు, క్రొత్త 'ఆస్ప్రో' అర్థయే ఇతర బిళ్ళలకన్నా అతి త్వరగా కరగిపోవునని ధృవపర్చినవి. క్రొత్త 'ఆస్ప్రో'లో అత్యంతం బాగుల మూలికలేని కేవలం మరియు అది గుండెలకు, కడుపుకు, హాని కలిగించదు.

చిన్న మూడు బిళ్ళల ప్యాకెట్ సైజు 2 అణాలు మాత్రమే
30 బిళ్ళలుగల కుటుంబ సైజు రు. 1-2-0 లు.
279-TEL
డిస్ట్రిబ్యూటర్లు: మ్యాక్ అండ్ విన్స్ (ఇండియా) లిమిటెడ్, బొంబాయి, కలకత్తా, మద్రాసు, ఢిల్లీ.

క్రీడాలోకం

ఐదవ టెస్టులో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండు విజయం

టెస్ట్ పోటీ పరంపరనుకూడా గెలుచుకొన్న వైనం

లండన్, ఆగస్టు 17—ఓవల్ లో ఇంగ్లండు, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుల నాలుగు రోజులుగా జరిగిన ఐదవ, చివరి టెస్టును ఇంగ్లండు 92 పరుగుల తేడాతో గెలుచుకొన్నది.

మొత్తం ఐదు టెస్టుపోటీలలో, వీనిలో మూడింటిని ఇంగ్లండు గెలుచుకొన్నందువల్ల 'రబ్బరు' (అంతిమ విజయం) కూడా ఆ దేశానికే నిర్ణయించింది. మిగిలిన రెండు టెస్టులను దక్షిణాఫ్రికా గెలుచుకొన్న విషయం పాఠకులకు విదితమే.

ఐదవ టెస్టును ఇంగ్లండు గెలుచుకొనడానికి ప్రధాన కారకులు లేకర్, లాక్ లు. వీరు దక్షిణాఫ్రికా రెండవ ఇన్నింగ్సులో మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టారు.

ఐదవ టెస్టుపోటీ స్కోరు వివర మిది:

ఇంగ్లండు: మొదటి ఇన్నింగ్సు—151.

దక్షిణాఫ్రికా: మొదటి ఇన్నింగ్సు—112.

ఇంగ్లండు: రెండవ ఇన్నింగ్సు—204. (మే 89 నాట్ ఔట్: టెఫిల్డ్ 60 పరుగులకు ఐదు వికెట్లు, హెయిన్ 44 పరుగులకు రెండు వికెట్లు).

దక్షిణాఫ్రికా: రెండవ ఇన్నింగ్సు—151. (మెక్లీన్ 60, గొడ్డార్డ్—20, లేకర్ 56 పరుగులకు ఐదు వికెట్లు, లాక్ 62 పరుగులకు నాలుగు వికెట్లు).

ఆస్ట్రేలియాకు పూర్తి విజయం

డేవిస్ కప్పు పోటీలలో ఇటలీపై

ఫిలడల్ఫియా, ఆగస్టు 18—డేవిస్ కప్ ఇంటర్ మండలం తుది పోటీలలో ఆస్ట్రేలియా అఖండ విజయం సాధించింది.

నిన్న ఇటలీపై 3-0 మ్యాచీలతో పైచేయిగా వున్న ఆస్ట్రేలియనులు నేడు మిగిలిన రెండు మ్యాచీలను గెలుచుకొన్నారు.

పోటీ వివర మిది:

ఆస్ట్రేలియా: ఇటలీ 5-0 మ్యాచీలు.

(నేడు జరిగిన పోటీ)—కెన్ రోజ్వాల్ (ఆస్ట్రేలియా): ఓ. సిరోలా (ఇటలీ) 6-4, 4-6, 6-1, 6-4 గేములు; ల్యూయిస్ హోడ్ (ఆస్ట్రేలియా): నికులా పీటాంజెలి (ఇటలీ) 9-7, 6-2, 6-3.

నేటి ఛాంపియన్లు అమెరికన్ లకు, ఆస్ట్రేలియన్లకు అంతిమ పోటీ న్యూయార్కులోని ఫారెస్ట్ హిల్స్ లో ఆగస్టు 26, 27, 28 తేదీలలో జరుగుతుంది.

అమెరికన్ ఆటగాళ్ళ ఎన్నిక

అంతిమ పోటీకి (ఛాలెంజ్ రౌండ్) టానీ ట్రాబర్ట్, విక్ సీక్సాస్, హామిల్టన్ రిచర్డ్సన్, గిల్ షీలు ఎన్నుకోబడినట్లు న్యూయార్కు నుంచి వార్త చేరింది.

ఆసియా దేశాల సమష్టి శాంతిసంధి ప్రణాళిక

—తిరిగి చౌ-ఎన్-లై ప్రతిపాదన

హాంగ్ కాంగ్, ఆగస్టు 18—

ఆసియా దేశాల మధ్య జరగవలసిన సమష్టి శాంతి ఒడంబడికను గురించి చర్చించడానికి చైనాకు, అమెరికాకు, తక్కిన ఆసియా, పసిఫిక్ ప్రాంత దేశాలకు ప్రాతినిధ్యంతో ఒక సమావేశం ఏర్పాటు చేయబడాలని చైనీస్ రిపబ్లిక్ ప్రధాని మిస్టర్ చౌ ఎన్-లై నిన్న రాత్రి పెకింగ్ లో ప్రతిపాదించినట్టు "న్యూ చైనా న్యూస్ ఏజన్సీ" ప్రకటించింది.

ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుతం అమలులో వున్న సైనిక కూటాల స్థానే, అమెరికా, ఆస్ట్రేలియాలతో సహా ఆ ప్రాంతంలోని దేశాలన్నీ కలిసి ఒక సమష్టి శాంతి ఒడంబడికను చేసుకోగలవని చైనీస్ ప్రజలు ఆశిస్తున్నారని మిస్టర్ చౌ వివరించారు.

ప్రస్తుతం పెకింగ్ లో వున్న జపనీస్ పత్రికా రచయితల బృందం కలుసుకొని వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రధాని చౌ పై విధంగా పేర్కొన్నారు.

ఆయన ఇంకా క్రిందివిధంగా తెలియజేశారు:

"ఇట్టి సమావేశం ఏర్పాటు జరగడానికి ముందు చైనాకు, అమెరికాకు, చైనాకు, జపాన్ కు మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత చక్కబరచబడవలసి వుంటుంది. దీనికి, ఇందుకు సంబంధించిన దేశాలు తమ మధ్య కొనసాగుతున్న అంతర్జాతీయ వివాదాలను శాంతియుత సంప్రతింపుల ద్వారా క్రమంగా పరిష్కరించుకోవలసి వున్నది.

"ఆసియా సమష్టి శాంతి ఒడంబడిక మిత్రరాజ్యసమితి ప్రణాళికకు పూర్తిగా అనుగుణమైనదేగాక వాస్తవ దృక్పథంతో కూడిన మా ఈ ప్రతిపాదన సుస్థిర ప్రపంచ శాంతి సాధనకు పూర్తిగా దోహదం చేయగలదనడానికి శేమీ సందేహం లేదు.

"ప్రస్తుతం జెనీవాలో మా ప్రతినిధికి, అమెరికన్ ప్రతినిధికి మధ్య జరుగుతున్న సంప్రతింపులవల్ల కొంత సత్ప్రయోజనం కలుగగలదనే మేము ఆశిస్తున్నాము."

ఆసియా దేశాలు శాంతి ఒడంబడికను చేసుకోవాలనే ఈ ప్రతిపాదనను ప్రధాని చౌ ఎన్-లై తొలిసారిగా జులై 30 వ తేదీన చైనీస్ పార్లమెంటులో చేశారు.

చైనా-అమెరికా సంభాషణలలో ప్రతిష్టంభన ప్రమాదం

జెనీవా, ఆగస్టు 17—తమ ఉభయదేశాల పౌరులను పరస్పరం మార్పిడి చేసుకొనడం విషయమై ఇక్కడ చైనా, అమెరికా ప్రతినిధుల మధ్య జరుగుతున్న సంభాషణలలో పూర్తిగా ప్రతిష్టంభన రాగల ప్రమాదం ఏర్పడినట్లు పాశ్చాత్య పరిశీలక వర్గాలవారు నేడు సూచిస్తున్నారు.

ఉభయదేశాల ప్రతినిధులు నిన్న సమావేశమై రెండున్నర గంటలసేపు చర్చలు జరిపారు. వీరు తిరిగి రేపు సమావేశమౌతున్నారు.

చైనా నుంచి మార్పిడి చేయబడవలసిన అమెరికన్ పౌరులు చాలా కొద్దిమంది మాత్రమే వున్నందున వారి సమస్య సులభంగానే పరిష్కరించబడవచ్చునని చైనీస్ ప్రధాని చౌ ఎన్-లై ప్రకటించినప్పటికీ, జెనీవాలో చైనా, అమెరికా ప్రతినిధుల మధ్య సంభాషణల సరళి తనకు ఆశాజనకంగా వున్నట్లు అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ నిన్న వాషింగ్టన్ లో పేర్కొన్నారు. ఈ సమస్య వెంటనే పరిష్కారం కాగలదని అమెరికా ఆశించిందనీ, కాని జెనీవా సంభాషణలలో ఇంతవరకు ఎట్టి పరిష్కారం జరగకపోవడం దురదృష్టకరమనీ ఆయన వివరించారు.

చైనీస్ వారు నిర్బంధంలో వుంచిన అమెరికన్ పౌరుల పేర్ల పట్టికను సమర్పించడం తప్ప యింతవరకు ఈ విషయమై వేరెట్టి చర్య తీసుకొనలేదని అమెరికన్లు అంటున్నారు.

చైనీస్ ప్రధాని ఆశాభావం

ప్రస్తుతం జెనీవాలో చైనా, అమెరికా ప్రతినిధుల మధ్య జరుగుతున్న సంభాషణం వల్ల సత్ఫలితాలు కలుగగలవనే తన ప్రభుత్వం ఆశిస్తున్నదనీ, ఆ అభిప్రాయం తోనే అది ఆ చర్చలలో పాల్గొంటున్నదనీ చైనీస్ ప్రధాని చౌ ఎన్-లై నేడు పెకింగ్ లో జపనీస్ విలేకరులు తనను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తెలియజేశారు.

ఉభయపక్షాలు కూడా జెనీవా సంభాషణలలో సమాధానవైఖరి ప్రదర్శిస్తే, వాటి ఫలితంగా ఉభయ దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు చక్కబడి, తూర్పు ఆసియాలోను, మొత్తం ప్రపంచంలోను కూడా ఉద్రిక్తత తగ్గగలదనడానికి శేమీ సందేహం లేదని ఆయన అన్నారు.

జపాన్ తో చైనా సంబంధ బాంధవ్యాలను గురించి ముచ్చటిస్తూ, ఉభయ దేశాల ప్రతినిధులు పరస్పరం కలుసుకొని ముఖాముఖి చర్చలు జరపడానికి ఇంకా యిది తరుణం కాదని ప్రధాని చౌ వివరించారు.

అయినా, ప్రస్తుత పరిస్థితులలో జపనీస్ ప్రధాని తన ప్రతినిధిని చైనాకు పంపడంవల్ల ఉభయ దేశాల మధ్య సంబంధాలు చక్కబడడానికి ఎక్కువ దోహదం జరగగలదనీ, ప్రధాని హటోయామా వ్యక్తిగతంగా చైనాకు వస్తే ఆయనకు తాము సహృదయ స్వాగతమిచ్చి గౌరవించగలమనీ, ఫార్మోసాలోని చైనీస్ జాతీయవాద ప్రభుత్వంతో తాను చేసుకొన్న పరస్పర రక్షణ సంధిని జపనీస్ ప్రభుత్వం రద్దు చేసుకోవాలని తాము కోరుతున్నామనీ కూడా మిస్టర్ చౌ ఎన్-లై పేర్కొన్నారు.

బాల్టిమోర్ లోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన ఆరోగ్యశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ హ్యోమ్ ఇండియాలోని అమెరికన్ సాంకేతిక సహాయ కార్యక్రమం శాఖకు ఆరోగ్యశాఖాధికారిగా నియమించబడినారు.

పాక్ మాజీ ప్రధాని మిస్టర్ మహమ్మదాలీ

తిరిగి విదేశాలకు రాయబారిగా వెళ్ళవచ్చు

కరాచీ, ఆగస్టు 17—పాకిస్తాన్ మాజీ ప్రధాని మహమ్మద్ ఆలీ ఏదో ఒక దేశంలో పాకిస్తాన్ రాయబారిగా నియమింపబడగలరని సూచిస్తూ, తిరిగి ఎక్కడికి ప్రయాణించేయడానికి వీలుగా ఆయన భారాన్ని తగ్గించుకొంటున్నారని నేడు పత్రికల వార్తలు విశదపరుస్తున్నవి.

గత సోమవారంనాడు మహమ్మద్ ఆలీ ఇంట్లోని అనేకవస్తువులను వేలం వేసినాడట. ఇలా రేడియోగ్రాములు, డిన్నర్ సెట్లు, పూలగుత్తులు పెట్టుకునే పాతకాలంనాటి కూజాలు, పర్షియన్, రోకా తివాసీలు మున్నగువాటిని ఆయన అమ్మేశాడట.

కాడిలాక్ కారును అమ్మివేయడానికి ఆయన ఎడ్వర్టైజ్ మెంట్ కూడా చేశాడు.

రెండు సంవత్సరాలక్రితం పాకిస్తాన్ ప్రధాని పదవిని స్వీకరించడానికి పూర్వం రంగూన్, ఆటావా, వాషింగ్టన్లలో పాకిస్తాన్ రాయబారి పదవిని ఆయన నిర్వహించారు.

అణుశక్తి శాస్త్రంలో అత్యంత రహస్యమైన పరిశోధనల ఫలితాలు

—జెనీవా సభలో అమెరికా వెల్లడింపు

జెనీవా, ఆగస్టు 17—

అణుశక్తి వినియోగానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పరిశోధనల ఫలితాలను నేడు అమెరికా తొలిసారిగా ఇక్కడ అంతర్జాతీయ అణుశాస్త్రజ్ఞుల మహాసభలో వెల్లడించింది. ఈ ఫలితాలు ఇంతవరకు అత్యంత రహస్యంగా వుంచబడుతున్నవి.

ఈ రహస్యాలను బహిర్గతం చేయడం అణుశక్తి పరిశ్రమ చరిత్రలో అత్యంత ప్రధానమైన ఘట్టం కాగలదని భావించబడుతున్నది.

బ్రూక్ హావెన్ నేషనల్ లేబరేటరీకి చెందిన డాక్టర్ వాన్ ఎర్. వెయింబర్ "యురేనియం-235" విశేషాలను గురించి వివరిస్తున్న వ్యాసాన్ని చదివి వినిపిస్తూ ఈ రహస్యాలను వెల్లడించారు.

ఈ వ్యాసంలో ఉదాహరించబడిన సాంకేతిక వివరాలు అణుశాస్త్ర పండితులకు తప్ప సామాన్యులకు బోధపడవు.

దీనిలో ఉపయోగించబడిన "క్రాస్ సెక్షన్" అనే మాటకు అణువులో న్యూట్రాన్ ఆఘాతానికి గురికాగల ప్రాంతం అని అర్థం.

డాక్టర్ వెయింబర్ ఈ వ్యాసంలో ఇలా వివరించారు:

"అత్యంత అపురూపమైన 'యురేనియం-235' లోహానికి చెందిన ఒక అణువు విచ్ఛిన్నం చేయబడినప్పుడు విడుదల అయ్యే న్యూట్రాన్లలో కొన్ని విపరీత వేగంతో వెళ్ళి ప్రక్కనే వున్న మరికొన్ని అణువులను విచ్ఛిన్నం చేయగలవు. ఈ విధంగా అణువుల విచ్ఛిన్న క్రియ గొలుసుకట్టుగా (చెయిన్ రియాక్షన్) జరగగలదు. ఇందువల్ల 'రియాక్టర్'లో వ్యయమైన ఇంధనం (ఫ్యూయల్) కంటె అధికంగా ఇంధనం ఉత్పత్తి కాగలదు.

'యురేనియం—235' లో న్యూట్రాన్ల సంపూర్ణత, దాని ఫలితం—ఇదే అణుశక్తి శకానికి అత్యంత ప్రధానమైన భౌతిక క్రియ అని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన సాంకేతిక శాస్త్రీయ కమ్మెంటీ ఈ క్రియను వివరంగా అవగాహన చేసుకొనగలగడమే కీలకం."

పశ్చిమ న్యూగినీ విమోచనం

ఇండొనీసియన్ ప్రజలు సర్వసన్నద్ధమై వుండాలని ప్రెసిడెంట్ సోకర్నో హెచ్చరిక

జకార్తా, ఆగస్టు 17—

పశ్చిమ న్యూగినీని స్వాధీనం చేసుకొనడానికి సర్వసన్నద్ధమై వుండవలసిందని ప్రెసిడెంట్ సోకర్నో నేటి స్వాతంత్ర్య వార్షికోత్సవోపన్యాసంలో పేర్కొన్నారు.

మెర్డెకా (స్వాతంత్ర్య) ప్రాసాదం నుంచి ప్రసంగిస్తూ పశ్చిమ న్యూగినీ కాలనీగా వుండిపోవడానికి ఇండొనీసియా ఎన్నటికీ సమ్మతించదని ప్రెసిడెంట్ సోకర్నో అన్నారు.

పశ్చిమ న్యూగినీపై తమకుగల హక్కును మిత్రరాజ్యసమితిచే సమర్థింపజేయడానికి క్రిందటి సంవత్సరం తాము తీసుకున్న చర్య విఫలం కావడంపై వ్యాఖ్యానిస్తూ ఆయన ఇలా అన్నారు:

"మన కార్యసాధనకు మిత్రరాజ్యసమితి ఒక సాధనం. అది ఒక్కటే సాధనంకాదు. మన స్వీయశక్తితోనే పశ్చిమ న్యూగినీకి విమోచనం కలిగించాలి. దైవానుగ్రహం వుంటే మనం యీ విషయంలో కృతకృత్యులం కాగలం."

టునీసియా, అల్జీరియా, మొరాకో, వియత్నాం, మలయాల వంటి దేశాలలో కొనసాగుతున్న స్వాతంత్ర్య సమరాన్ని గురించి పేర్కొంటూ ఈ దేశాలకు ఇండొనీసియా నైతికంగా సహాయపడవలసి వున్నదని ఆయన అన్నారు.

రష్యా సమర్థన

లండన్, ఆగస్టు 17—"ఇండొనీసియా న్యాయసమ్మతమైన కోర్కెలు తీర్చబడలేదు. పశ్చిమ న్యూగినీ యిప్పటికీ విదేశీయుల క్రిందనే వుంది" అని సోవియట్ ప్రభుత్వ పత్రిక 'ఇజ్వెస్తియా' చేసిన ప్రకటనను మాస్కో రేడియో నేడు బ్రాడ్కాస్ట్ చేసింది.

శాంతి స్థాపనకు అకలంక కృషి

శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ ఉద్బోధ

లండన్, ఆగస్టు 18—జపాన్ శరణాగతికి పిమ్మట గత పది సంవత్సరాలలోను సాధించబడిన దానిని గురించి ఇండియా, పాకిస్తాన్, సింహళం, ఆస్ట్రేలియా, మలయాలకు చెందినవారు నేటి రాత్రి బి బి సి. రేడియో లో ప్రసంగించారు. టోకియో దినం-ఆ తర్వాత అన్న శీర్షికక్రింద బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో లండన్ లోని ఇండియా హైకమిషనర్ శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ ప్రసంగిస్తూ చిత్తశుద్ధితోనే శాంతిస్థాపనకు కృషి చెయ్యడం అవసరమనీ, యుద్ధానంతరం సంభవించిన మార్పులకు ముందుగా ముఖ్యంగా 'హృదయాలలో పరివర్తనం' జరిగి వుండవలసిందనీ అన్నారు.

వార్షికోత్సవం సందర్భంగా ఆత్మశోధన చేసుకొనడం అవసరమనీ, యుద్ధం వల్ల ఏ సమస్యలూ పరిష్కారం కావనీ, ఉన్న పరిస్థితులు మారడమే జరుగుతుందనీ శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ అన్నారు.

"గత యుద్ధానికి పిమ్మట పది సంవత్సరాలు గడచిపోయినప్పటికీ సుస్థిర శాంతిని ఏవిధంగా సాధించడమా అన్న సమస్యనే యిప్పటికీ మనం ఎదుర్కొంటున్నాము. అతిముఖ్యమైన ఈ వార్షికదినంనాడు మనం శాంతి స్థాపనకే మన జీవితాలను అంకితం చేద్దాం." అని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమాన్ని లార్డ్ మౌంట్ బాటెన్ ప్రారంభిస్తూ 1943 లో ఆగ్నేయ-ఆసియా మిక్కిలి ప్రమాదకరమైన పరిస్థితి నెదుర్కొన్నదనీ, ఆతర్వాత తన నాయకత్వంలో సైనికులు చూపిన ధైర్యసాహసాలవల్లనే జపాన్ ఓటమి సంభవించిందనీ అన్నారు.

భారత సైన్యం ప్రశంస

ఇదివరలో భారత సైన్యానికి బ్రిటన్ హయాంలో నాయకత్వం వహించి వున్న సైన్యాలు ఇండియా, పాకిస్తాన్ల యుద్ధ తంత్ర కార్యాలయాధ్యక్షులతోపాటు భారత సైన్యం లోగడ నెలకొనివున్న సౌభ్రాతృత్వాన్ని ప్రశంసించారు.

మద్రాసునుంచి విజయవాడకు ఒక ఆఫీసు తరలింపు

కర్నూలు, ఆగస్టు 17—ప్రస్తుతం మద్రాసులో వున్న రీజనల్ నేషనల్ సేవింగ్స్ ఆఫీసర్ (ఆంధ్ర) కార్యాలయం విజయవాడకు తరలించబడగలదని ప్రకటించబడింది. ఆ కార్యాలయం ఆగస్టు 22 వ తేదీనుంచి విజయవాడలోనే పనిచేయగలదు. ఆగస్టు 19 వ తేదీ తర్వాత యీ విషయమై పేర్కొన్న అర్జీలను ఉత్తర ప్రత్యుత్తరాలను జరపవలసిన చిరునామా: రీజనల్ నేషనల్ సేవింగ్స్ ఆఫీసర్, ఆంధ్ర, "శివ నివాస్" గవర్నర్ పేట, విజయవాడ-2.

భోపాల్, ఆగస్టు 17— జిల్లా కాంగ్రెసు కమిటీవారు ఏర్పాటుచేసిన రాజకీయ సభలో భోపాల్ రాష్ట్రం ప్రత్యేకంగానే వుండాలని కోరుతూ తీర్మానం జరిగింది. ఈ తీర్మానాన్ని బలపరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ ఎస్. ఎన్. శర్మ ఈ సభలో ప్రసంగించారు.

పెరాన్ పై హత్యాప్రయత్నం

బ్యూనోస్ ఎయిర్స్, ఆగస్టు 16— విద్యార్థులు, ఉద్యోగం నుంచి విరమించుకొన్న ఉద్యోగులు, ఒక ఫ్రీక్ సహా 65 మంది ప్రెసిడెంట్ పెరాన్ ను హత్య చెయ్యడానికి కుట్ర చేశారనే అనుమానంపై నిర్బంధించబడ్డారు.

నిర్బంధించబడిన ఫ్రీ పారా అంగిలికా మెకీవ్ బోష్ అట.

నిన్నరాత్రి సంఘర్షణలను పోలీసులు చెదరగొట్టిన పిదప నగరం నేటి ఉదయానికి తిరిగి యథాపూర్వ పరిస్థితికి వచ్చినట్లు తెలుస్తున్నది.

బొంబాయి, ఆగస్టు 18—నూటికి నాలుగు రూపాయల వడ్డీతో 1967 లో చెల్లించే ఏర్పాటుతో యు. పి. ప్రభుత్వం మార్కెట్ లో కోరిన అప్పు పూర్తిగా వసూలు జరిగినట్లు ఇండియా రిజర్వ్ బ్యాంకివారు నేడు ప్రకటించారు.

పోస్టాఫీసు సేవింగ్సు బ్యాంకులు

రాజ్యసభ చర్చలో సూచనలు

న్యూఢిల్లీ, ఆగస్టు 17—సివిల్ ప్రొసీజర్ కోడ్ ను సవరించడానికి ఉద్దేశించిన బిల్లును జాయింటు సెలెక్టు కమిటీ పరిశీలనకు పంపించాలని లోక్ సభ చేసిన తీర్మానంతో రాజ్యసభ నేడు తన ఏకీభావాన్ని ప్రకటించింది.

ఈ బిల్లుపై జరిగిన చర్చకు న్యాయశాఖ మంత్రి శ్రీ హెచ్. వి. పటాస్కర్ సమాధానం చెబుతూ ఈ బిల్లుకు సంబంధించిన కోడ్ లోని యితర భాగాలను కూడా సెలెక్టు కమిటీవారు పరిశీలించాలనే సూచనను అంగీకరించారు.

ఆ తరువాత రెవిన్యూ, రక్షణశాఖ ఖర్చుల మంత్రి శ్రీ ఎ. సి. గుహ నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్సు సవరణ బిల్లును పరిశీలనకు ప్రతిపాదించారు. పోస్టాఫీసు సేవింగ్స్ స్కీములో చెక్కులు జారీచేసే పద్ధతిని ప్రవేశపెట్టడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. ఈ ఏర్పాటును సూచించిన కమిటీ నివేదిక తమకు అందజేయలేదని పెక్కుమంది సభ్యులు నిరసన తెలియజేసిన కారణాన ఈ బిల్లుపై చర్చను కొంతసేపు వాయిదా వేశారు.

ఆ పిమ్మట టారిఫ్ చట్టం సవరణ బిల్లును సభవారు చర్చించి ఆమోదించారు. ఈ బిల్లు ఇదివరకే లోక్ సభ సమ్మతిని పొందింది. కాస్టిక్ సోడా, బ్లీచింగ్ పౌడర్, రంగులు, స్పార్కింగ్ ప్లగులు వగైరాలకు కొత్తగా రక్షణ యివ్వడానికి, కొన్నిరకాల యూనిట్లకు, ఆయిల్ ప్రెజర్ లాంపులకు, వస్త్రనూలు మిల్లుల యంత్రాలకు యిస్తున్న రక్షణను పొడిగించడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. దీనిపై జరిగిన చర్చలో హైదరాబాదు పి. ఎస్. పి. సభ్యుడు శ్రీ కృష్ణచంద్, బెంగాల్ కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ భూపేష్ గుప్త, మద్రాసు స్వతంత్ర సభ్యుడు శ్రీ రామస్వామి మొదలియార్ గార్లు పాల్గొన్నారు. చర్చకు వాణిజ్యమంత్రి శ్రీ కర్మార్కర్ సమాధానం చెబుతూ, ఇండియా పరిశ్రమలలో విదేశీయులు పాల్గొనడం జరిగినప్పుడు, జాతీయ రక్షణ దృష్ట్యా వున్న నిబంధనలకు లోబడి వుండేటట్లు చూడడం జరుగుతున్నదని అన్నారు. అంతట ఈ బిల్లు ఆమోదించబడింది.

ఆ వెంటనే నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్సు బిల్లుపై చర్చను ప్రారంభించారు. పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంకిలలో కొన్ని షరతులకు లోబడి డిపాజిట్ చేయడానికి, చెక్కులతో తీసుకొనడానికి కొన్ని చోట్ల సౌకర్యాలు చేయదలచారని, రెండు రోజులలో పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంకిలను ఈ చట్టం నిబంధనలకు లోబడి వుండడానికి ఈ బిల్లు ఉద్దేశించబడినదని మంత్రి శ్రీ గుహ వివరించారు. దీనిపై జరిగిన చర్చలో యు. పి. కాంగ్రెసు సభ్యుడు శ్రీ జస్పత్ రాయ్ కపూర్, మైసూరు కాంగ్రెసు సభ్యుడు శ్రీ హెచ్. సి. దాసప్పగార్లు బిల్లును సమర్థిస్తూ, ఈ సౌకర్యం అన్ని రాష్ట్రాలలోను కలిగించాలని కోరారు. హైదరాబాద్ ప్రజా-సోషలిస్టు సభ్యుడు శ్రీ కృష్ణచంద్ ఉపన్యసిస్తుండగా సభ గురువారానికి వాయిదా పడింది.

ఇండియాలోని యూత్ వరల్డ్ అసెంబ్లీ అధ్యక్షుడు శ్రీ రామకృష్ణ బజాజ్ ఆగస్టు 18 నుంచి 25 వరకు జెనీవాలో జరగనున్న సమావేశానికి ప్రదర్శనాలలో పాల్గొనడానికి బుధవారంనాడు బొంబాయినుంచి బయలుదేరి జెనీవా వెళ్లారు.

విపణివీధి

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 18—

వెండి 100 తులాలు	181-0-0
పాట్లా బంగారం	85-0-0
సవరు	61-4-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 18—

అమ్మకం వస్తు	రూ.	అ.	పై.
పాట్లా బంగారం రెడీ	85	12	0
వెండి 100 తులాలు	180	14	0
సవరను	61	14	0

న్యూయార్కు ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్కు, ఆగస్టు 17—

నేటి ఓపెనింగ్	—	33.81
నేటి క్లోజింగ్	—	33.80

1955 ఆగస్టు 19, శుక్రవారం

మన్మథనామ సంవత్సర

అధిక భాద్రపద శుద్ధ విదియ

విదియ రా॥ 11-23 గంటలవరకు

పుబ్బ రా॥ 11-1 గంటలవరకు

వర్జ్యం: ప॥ 7-12 నుంచి 7-47 గంటలవరకు

సేనల తగ్గింపుకు రష్యా నిర్ణయంపట్ల డల్లెస్ హర్షం

వాషింగ్టన్, ఆగస్టు 18—తన సాయుధ బలాలను తగ్గించుకున్నట్లు సోవియట్ రష్యా ఇటీవలచేసిన ప్రకటన, అమెరికా దాని మిత్రరాజ్యాలు సుస్థిర శాంతిసాధన లక్ష్యంతోనే కృషి చేస్తున్నవని మాస్కో గుర్తించిందనడానికి తార్కాణమని అమెరికన్ విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ నేడిక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ఆయన ఇంకా యిలా అన్నారు:

"అయితే, ఈ తగ్గింపు జరిగినప్పటికీ కూడా సోవియట్ యూనియన్ కు మిగులగల సాయుధ బలాలు అమెరికాకుగల సాయుధ బలాలకంటె చాలా ఎక్కువగానే వుండగలవు. సేనలను తగ్గించుకోడానికి నిర్ణయించుకోవడంలో రష్యా అభిప్రాయం ఇప్పటికీ సందిగ్ధంగానేవున్నది.

"ఆయుధ విసర్జన, దానిపై అంతర్జాతీయంగా కంట్రోల్ విధింపు జరగాలంటే ముందు ప్రపంచ దేశాలు తమకుగల సాయుధ బలాల సంఖ్యలను, ఇతర వివరాలను పూర్తిగా ప్రకటించడం మిక్కిలి అవసరం. ప్రకటించబడిన పిమ్మట ఈ వివరాల నిజా..."

ఉత్తరాఫ్రికాలో ఫ్రాన్సు చర్యలు

జోర్డాన్ ఆక్షేపణ

అమ్మాన్, ఆగస్టు 16—ఉత్తర ఆఫ్రికాలో అరబ్బులపై ఫ్రెంచి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలవల్ల భద్రతా సంఘానికి ఆవేదన తెలపడానికి జోర్డాన్ పార్లమెంటు నేడు నిర్ణయించుకొంది.

మేనేజింగ్ ఏజన్సీ పద్ధతి సమర్థన

కంపెనీల బిల్లుపై లోక్ సభ చర్చ

న్యూఢిల్లీ, ఆగస్టు 18—కంపెనీల బిల్లుపై జాయింట్ సెలెక్ట్ కమిటీ అందజేసిన నివేదిక మీద నేడు లోక్ సభలో చర్చ జరిగినప్పుడు రాజస్థాన్ సభ్యుడు శ్రీ జి. డి. సోమానీ మేనేజింగ్ ఏజన్సీ పద్ధతిని గట్టిగా సమర్థించారు.

ప్రారంభంలో శ్రీ జి. ఎల్. నంద్లాల్ (కాంగ్రెస్-పంజాబ్) ప్రసంగిస్తూ, జాయింట్ సెలెక్ట్ కమిటీ నివేదికను ప్రభుత్వం సమగ్రంగా అమలు జరిపితే పెక్కు దురాచారాలు తొలగిపోగలవని, మేనేజింగ్ ఏజన్సీ పద్ధతిని క్రమబద్ధం చెయ్యడానికి ఈ బిల్లులో పెక్కు నిబంధనలు కలవని, అయినా మేనేజింగ్ ఏజన్సీ పద్ధతిని రద్దుచెయ్యాలని కోరడం విస్మయకరంగా వున్నదని అన్నారు.

శ్రీ జి. డి. సోమానీ యిలా అన్నారు:—

"ఈ బిల్లు నిబంధనలు చాలా కఠినంగా వున్నాయి. అందువల్ల కంపెనీల నిర్వహణ సక్రమంగా సాగడానికి యివి దోహదమివ్వవు. చిన్న కంపెనీలకు బిల్లు భారం తాళలేకుండా పోతుంది. కొన్ని మేనేజింగ్ ఏజన్సీలు సక్రమంగా నిర్వహించబడని కారణంగా మొత్తం ఆ పద్ధతినే నిరసించడం పొరపాటు.

"మేనేజింగ్ ఏజన్సీలు తీసుకొనగల సొమ్మును పరిమితం చెయ్యడంవల్ల యిక కొత్త మేనేజింగ్ ఏజన్సీలు యేర్పడవు. పెద్ద వ్యాపారస్తులపట్ల తన విధానమేమిటో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటిస్తే, కొత్త పరిశ్రమలను నెలకొల్పే విషయంలో తమ పథకాలను అమలుపరచడమో, మానడమో వారు నిర్ణయించుకొంటారు."

పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకరించబడివున్న ప్రాంతాలలో ప్రభుత్వం ఇన్ స్పెక్టర్లను, ఆడిటర్లను నియమించాలని, వారు ప్రతి కంపెనీ వ్యవహారాలను తనిఖీ చేస్తూవుండాలని శ్రీ ఉపేంద్రనాథ్ బర్మన్ (కాంగ్రెస్-పశ్చిమబెంగాల్) సూచించారు.

లోగడ కొన్ని అక్రమాలు జరిగిన కారణంగా మేనేజింగ్ ఏజన్సీ పద్ధతిని రద్దుచెయ్యకూడదని శ్రీ ఆర్. ఎ. ఇపెటీయా (కాంగ్రెస్-ఉత్తరప్రదేశ్) పేర్కొన్నారు.

బిల్లు చాలా జటిలంగా వున్నదని, లాయర్ల తోడ్పాటులేకుండా దానిని సరిగా అర్థంచేసుకోలేమని శ్రీ ఎస్. ఎ. సంఘాని (కాంగ్రెస్-యు. పి.) విమర్శించారు. మేనేజింగ్ ఏజన్సీ పద్ధతికి తాను వ్యతిరేకినని ఆయన అన్నారు.

కొన్ని సందర్భాలలో మేనేజింగ్ ఏజంట్ల నియామకాన్ని నిషేధించడానికి ప్రభుత్వానికి విశేషమైన విచక్షణాధికారాలు యున్నవని, వీటి వినియోగంపై కొంత అదుపు వుండాలని శ్రీ ఎ. కృష్ణస్వామి (స్వతంత్ర-మద్రాసు) సూచించారు.

పండిట్ కె. సి. శర్మ మాట్లాడుతుండగా సభ వాయిదా పడింది.



Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras

20-8-55

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 195
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శనివారం
20-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు, 80021

రామరాజ్యం: పంచశీల

విజయవాడ ఆగను 18—గాంధీజీ ఈ దేశంలో నెలకొల్పదలచిన రామ రాజ్య వ్యవస్థకు, నేడు ప్రధాని నెహ్రూ ప్రతిపాదిస్తున్న పంచశీలకు భేదంలేదని ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ నేడిక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ పేర్కొన్నారు.

రామరాజ్యం దేశపు ఆంతరంగిక వ్యవహారాలకు, పంచశీల అంతర్జాతీయ వ్యవహారాలకు చెందినట్టివని, ఈ రెంటి మధ్య గల తేడా ఇదేనని ఆయన వివరించారు.

గోవాలో ప్రవేశానికి బాండానుంచి 70 మంది సత్యాగ్రహుల పయనం

శ్రీ దండవతే నాయకత్వాన శుక్రవారం ఉదయం 10-30 గంటలకు వలంటీర్లు చివరి ఇండియన్ గ్రామం దాటి పురోగమించినారట

శనివారం మరి రెండు దళాలచే సత్యాగ్రహానికి సన్నాహాల సమాప్తి

బాండా, ఆగను 19—బొంబాయి ప్రజాసోషలిస్టు నాయకుడు శ్రీ ఎన్. ఆర్. దండవతే నాయకత్వాన 70 మంది వలంటీర్లు గోవాలో సత్యాగ్రహం చెయ్యడానికై నేటి ఉదయం 10-30 గంటలకు ఇక్కడకు సరిహద్దులోని చివరి ఇండియన్ గ్రామం బాండా దాటి వెళ్ళారు.

అక్కడకు ఐదు మైళ్ళ దూరంలో గల గోవా భూభాగంలో వారు కాలిడగలరని తెలుస్తున్నది.

గోవా విమోచనోద్యమ నాయకులు పైద్రన్ డిసౌజా బాండాకు దక్షిణంగా ఐదు మైళ్ళ దూరంలో గల నెటార్డా వరకు శ్రీ దండావతే ప్రభృతులవెంట వెళ్ళారు దండావతే పత్నిమణి కూడా భర్తవెంట ఆంతవరకు వెళ్ళింది.

భారతీయ పోలీసులు ఉపోరీ ఉపనది ఈవలిగట్టున సత్యాగ్రహం చెయ్యడానికి అనుమతిలేని వలంటీర్లను వెనక్కి ఆపివేశారు.

చివరి నిముషంలో చెయ్యబడిన మార్పు ఫలితంగా శ్రీ దండావతే నాయకత్వాన 70 మంది మాత్రమే నేడు సత్యాగ్రహం చేస్తున్నారు.

శనివారంనాడు మరి రెండు దళాల ప్రవేశం

డెబ్బయ్యేసి వలంటీర్లు వుండగల మరి రెండు దళాలు ఆగస్టు 28 వ తేదీ శనివారం నాడు సావంత్‌వాడి – గోవా సరిహద్దులోని రెండు కేంద్రాలనుంచి గోవాలో ప్రవేశించనున్నవి.

శ్రీ దండావతే దళంలో దివకర్, శంకర్, కొరవగోర్ అనే యువ సోషలిస్టు ప్రముఖులు కలరు.

శ్రీ జగన్మోహనరావుతో పాటు మరి ఆరుగురి మృతి

గోవా సరిహద్దు, ఆగస్టు 18—ఆగస్టు 15 వ తేదీన కాజిల్‌రాక్ నుంచి గోవాలో ప్రవేశించిన సత్యాగ్రహులలో విజయవాడ విద్యార్థి శ్రీ దావరాల జగన్మోహనరావుగారితో సహా ఆరుగురు తిరిగి రాలేదు శ్రీ రావుగారివలెనే మిగిలినవారు కూడా మరణించివుంటారని భావించబడుతున్నది.

వీరి పేర్లివి: బెజన్నశర్మ (మధుర, ఆగ్రా సమీపానగలది), మహేష్ గుప్త (పశ్చిమ బెంగాల్), గనశ్యామ్ భారతి, కళ్యాణ శర్మ, బాపూలాల్ సాధియా (వీరందరూ మధ్య ప్రదేశ్‌కు చెందినవారు.)

మజాలి కేంద్రంనుంచి గోవాలో ప్రవేశించి జాడ తెలియకుండా వున్న తొమ్మిదిమంది ఇండియాకు తిరిగి వచ్చారు.

"డామన్ వీరుడు" శ్రీ ఈశ్వరలాల్ దేశాయ్‌తో సహా ఆరుగురు విన్న డామన్ నుంచి సీమలో గోవాకు తీసుకొని పోబడినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది

26 మంది జాడ తెలియలేదట

ఆగస్టు 17 వ తేదీన గోవాలో రెండు జట్లుగా ప్రవేశించిన 26 మంది జాడ తెలియలేదు. వీరిలో ఒక్కరూ తిరిగి రాలేదు

ఇంతవరకు ఇండియాకు తిరిగి వచ్చినవారు 2079 మంది అని అధికారరీత్యా అంచనా వేయబడింది.

దాదాపు 50 మంది విషమస్థితి

ఆగస్టు 15 కాల్పులకు గుండె లెదురిచ్చిన 18 మంది సత్యాగ్రహవీరులు బెల్గామ్ సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో అత్యధికుల స్థితి అత్యంత విషమంగా వున్నది.

దయ్యా హాస్పిటల్‌లో ఐదుగురు సత్యాగ్రహులు చావుబ్రతుకుల మధ్య అల్లలాడుతున్నారు.

గోవా సమస్యపై మంత్రివర్గం సమావేశం

అత్యున్నత స్థాయిని నిర్ణయాలు సంభవమట

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి)

న్యూఢిల్లీ, ఆగస్టు 19—గోవా సమస్యపై నేడు అత్యున్నత స్థాయిని నిర్ణయాలు జరగగలవని తెలుస్తున్నది.

గోవా సమస్యను గురించి, పోర్చుగీస్ అధికారుల అమానుష చర్యలవల్ల మొత్తం దేశంలో వ్యక్తమైన ఆందోళన గురించి పరిశీలించే నిమిత్తం నేటి మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం యేర్పాటు చెయ్యబడింది.

గడచిన రెండు రోజులుగా ప్రధాని పండిట్ నెహ్రూ తన తోటి మంత్రులతోను, విదేశీ వ్యవహారాల సంఘం సభ్యులతోను సంప్రతింపులు జరుపుతున్నారు కాని కార్యాచరణపై ఆయన మంత్రివర్గం సలహాను కూడా తీసుకోగలరట.

కార్యాచరణ విధానం ఎలా వుండగలదో చెప్పడం ఇప్పుడప్పుడే సాధ్యంకాదు. పండిట్ నెహ్రూ లోక్‌సభలో చెప్పినట్లు జాతీయ అంతర్జాతీయ అంశాలతో ముడిపడి వున్నందువల్ల ఈ సమస్య చాలా జటిలమైనది.

పార్లమెంట్‌లో ఈ సమస్యపై తిరిగి చర్చ జరిగేముందు ఇండియా ప్రభుత్వం ఈ కార్యాచరణను సిద్ధంచెయ్య గలదని తెలుస్తున్నది.

బొంబాయి ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం అధ్యక్షుడు శ్రీ ఎస్. కె. పాటిల్ నిన్న పండిట్ నెహ్రూను కలిసికొన్నారు. ఈ వారారంభంలో బొంబాయిలో జరిగిన పరిణామాలను గురించి ఆయన ప్రధాని నెహ్రూకు తెలియజేశారట.

అనంతరం శ్రీ పాటిల్ శ్రీ వి. కె. కృష్ణమీనన్‌తో మాట్లాడారు.

1500 మంది వలంటీర్లలో నేడు, రేపు సత్యాగ్రహం చేసేవారు తప్ప తక్కిన అందరూ నేడిక్కడకు బస్సులలో తిరిగివచ్చారు.

జట్లు వెంబడి జట్లు తిరిగి వస్తున్నందున రైల్వేస్టేషన్ యాత్రా సత్యాగ్రహులతో నిండిపోయింది. వారు ఇళ్ళకు తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చెయ్యబడుతున్నవి.

గోవా రేడియో దుష్ప్రచారం

గోవాలో అశాంతికి ఢిల్లీ, కమ్యూనిస్టులను ఉపయోగించుకొంటున్నదని

బొంబాయి, ఆగస్టు 18—"భారతీయుల వైఖరికి ఆగ్రహపడులైన గోవనులు విన్న గోవాలోని ఇండియన్ కాన్సలేట్ ఎదుట శాంతంగా ప్రదర్శనలు జరిపారు" అని గోవా రేడియో నేడు ప్రకటించింది. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలేవీ చెప్పలేదు.

గోవా సరిహద్దులో కడుపులో చల్ల కదలకుండా వున్న గోవనులను కల్లోలపరచడానికి భారత ప్రభుత్వం కమ్యూనిస్టులను, దుర్మార్గులను వినియోగించుకొంటున్నదని ఆరోపించింది కూడా.

గౌహతిలో హర్తాళ్

గౌహతి, ఆగస్టు 18—గౌహతిలో నేడు హర్తాళ్ అత్యంత జయప్రదంగా జరుపబడింది. వేలకొలది విద్యార్థులు ఊరేగింపులు జరిపి "బుడతకీచుల బుల్లెట్‌లకు గుండె లెదురిస్తాం" అంటూ నినాదాలు చేశారు.

బెల్గామ్‌కు వలంటీర్ల తిరిగి రాక

బెలామ్, ఆగస్టు 17—బెల్గామ్ నుంచి 70 మైళ్ళు నడచి సావంత్‌వాడి చేరుకొన్న

పార్లమెంట్ సభ్యుల సత్యాగ్రహం

నిర్ణయం జరుగగలదని గోపాలన్ ప్రకటన

నాగపూర్, ఆగస్టు 19—లోక్‌సభ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ ఏ. కె. గోపాలన్ నేడిక్కడ మాట్లాడుతూ గోవాలో పార్లమెంట్ సభ్యుల సత్యాగ్రహ దళం ప్రవేశం గురించి 22 వ తేదీన నిర్ణయం జరుగగలదన్నారు. ఇందులో 12 మంది పార్లమెంట్ సభ్యులు వుండగలరని, కాంగ్రెసు పార్టీ సభ్యులు కూడా కొందరు వుండగలరని ఆయన అన్నారు. గోవా సత్యాగ్రహోద్యమంలో పాల్గొనడానికి 100 మందిగల దళాన్ని మధ్యప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ పంపించనున్నది.

రక్తరంజిత వినతిపత్రం

గోరఖ్‌పూర్, ఆగస్టు 18—పోర్చుగీసు దాస్యం నుంచి గోవాను వెంటనే విముక్తం చేయడానికి పోలీసు చర్యను వెంటనే ప్రభుత్వం తీసికోవాలని కోరుతూ రక్తంతో వ్రాయబడివున్న మెమొరాండాన్ని గోరఖ్‌పూర్ విద్యార్థుల తరపున పది మంది విద్యార్థులు నేడు ఇండియా ప్రభుత్వం హోంశాఖా మంత్రి పండిట్ గోవిందవల్లభ పంత్‌కు సమర్పించారు.

గోవా స్వాతంత్ర్యాన్ని సమస్త భారతదేశం ముక్తకంఠంతో కోరుతున్నదని, ప్రతి భారతీయునివలెనే తానుకూడా గోవాస్వాతంత్ర్యాన్ని న్యాయపూర్వకంగా కోరుతున్నానని, మనందరిది ఒకటే అభిప్రాయమని వివరిస్తున్నందుకు మనం అనుసరించే విధానాలు పూర్తిగా శాంతియుతంగా వుండాలని, గాంధీజీ చూపిన మార్గాన్ని మనం విడనాడరాదని హోం మంత్రి సమాధాన మిచ్చారు.

బుడతకీచులకు సాధువులు చూపిన "పాస్‌పోర్ట్"—గడ్డం!

బెలామ్, ఆగస్టు 18—గోవాలో సత్యాగ్రహం చేయడానికై గత సోమవారం నాడు కుకుప్పనుంచి గోవాలో ప్రవేశించిన నలుగురు సాధువులను పోర్చుగీసు సైనికులు పోలీసులు నిలిపి "పాస్‌పోర్ట్" చూపవలసిందని గద్దించి అడుగగానే, వారు వెంటనే తమగడ్డము, జడలు ఎత్తి చూపారు ప్రపంచ యాత్రకు వీటివిమించిన "పాస్‌పోర్ట్" లేదన్నారు.

పోలీసులు సాధువుల ఆక్షను పిడికిలితో పట్టుకొని పైకి ఎత్తి గిరగిర తిప్పుతుండగా ఒక సాధువు విప్పులకు క్కేదృశ్యులు ప్రసరింపజేస్తూ "ఇది నా భూభాగం కాబట్టి కపించక పూరుకొంటున్నా"నన్నాడు.

"మీ ఆస్తులన్నీ ఇచ్చి పొండ"ని బుడతకీచులు అడుగగా సాధువులు భిక్షాపాత్ర లిచ్చి "ప్రపంచంలో మాకివే సర్వస్వం" అన్నారు తర్వాత "జై శంకర్" అని పురోగమించగా బుడతకీచులు పకపకలం ప్రదర్శించి ఇండియా సరిహద్దుకు వారిని విసిరివేశారు.

ఇండియాలోని పోర్చుగీసు కాన్సలేట్స్ మూసివేత

ఇండియన్ కాన్సల్ జనరల్‌ను గోవానుంచి వెళ్లిపొమ్మని కూడా బుడతకీచులు కోరారట

బెల్గామ్, ఆగస్టు 19—ఇండియాలోని పోర్చుగీసు కాన్సలేట్స్‌ను అన్నింటిని తాము వెంటనే మూసివేస్తున్నట్టు గోవా గవర్నర్-జనరల్ ప్రకటించినట్లు నేటి సాయంత్రం పోర్చుగీసుల యాజమాన్యంలో వున్న రేడియో తెలిపింది.

గోవానుంచి వెళ్లిపోవలసిందిగా గోవాలోని ఇండియన్ కాన్సల్-జనరల్ ను గోవా గవర్నర్-జనరల్ కోరినాడని కూడా ఈ రేడియో వెల్లడించింది.

నేటి ఉదయం జరిగిన పత్రికా విలేకరుల గోష్ఠిలో గోవా గవర్నర్-జనరల్ ఈ విషయాలను ప్రకటించినటు రేడియో పేర్కొన్నది.

గోవానుంచి ఇండియన్ కాన్సల్-జనరల్ ఏ తేదీన బయలుదేరి వెళ్ళనున్నదీ కూడా రేడియో ప్రకటించిందిగాని, ఆ తేదీ స్పష్టంగా వివరించలేదు.

ఇంకా గోవాలో వున్న విదేశ పత్రికా విలేకరులు, స్థానిక పత్రికా విలేకరులు ఈ గోష్ఠికి హాజరైనారట.

ఇండియాలోని కాన్సలేట్స్‌ను పోర్చుగల్ మూసివేస్తున్నట్లయితే, తను సర్వవిధాలా సహాయం చేయగలనని రయోడిజనీరోనుంచి ప్రేజిలియన్ ప్రభుత్వం తనకు టెలిగ్రామ్ పంపించినటుకూడా గవర్నర్-జనరల్ వెల్లడించినాడని గోవా రేడియో చెప్పింది.

ఆంధ్ర ప్రభుత్వం ద్వితీయ ప్రణాళిక

సెప్టెంబర్ మొదటివారంలో తుది నిర్ణయం

కర్నూలు, ఆగస్టు 18—ఆంధ్ర ప్రభుత్వం ద్వితీయ పంచవర్ష ప్రణాళికపై సెప్టెంబర్ మొదటి వారంలో న్యూఢిల్లీలో తుది నిర్ణయం జరుగగలదని తెలుస్తున్నది.

ప్లానింగ్‌శాఖామంత్రి శ్రీ కళా వెంకటరావుగారు ఈ నెల 29 వ తేదీన న్యూఢిల్లీకి వెళ్ళి, ప్లానింగ్ కమిషన్‌తోను, యూనియన్ మంత్రులతోను, ఇతర ప్రధానోద్యోగులతోను సంప్రతించి తుది నిర్ణయం చేస్తారని తెలుస్తున్నది.

కలకత్తాలోని పోర్చుగీస్ కాన్సల్ అదృశ్యం

కలకత్తా, ఆగస్టు 18—కలకత్తాలోని పోర్చుగీసు కాన్సల్ గత 12 వ తేదీ నుంచి కనపడకుండా పోయాడు. ఇతనిపేరు జోసెఫ్ డామినిక్ పెరీరా 60 సంవత్సరాల వయస్సు. కలకత్తాలో ఒక బేకరీ కూడా ఇతనికి వుంది. ఆసుపత్రులకు రొట్టెలను సరఫరా చేసే గవర్నమెంట్ కంట్రాక్టరు. ఇతని ఇల్లు, ఆఫీసు ఒక్కటే.

గత 16 వ తేదీన ఆ ఇంటిపైన విద్యార్థులు కట్టిన భారత జాతీయ పతాకం ఇంకా దానిమీదనే వుంది. ఇతడు బ్రహ్మచారి అయితే అతని ఇంట్లో మొత్తం 15 మంది వున్నారు

పెరీరా, ఆయన కుటుంబీకులు నగరంలోనే సురక్షితంగా వున్నాడని పోలీసులు చెప్పారు. అంతకుమించి అతని చిరునామాను వారు వెల్లడించలేదు

ఇతని బేకరీలో పనిచేసే ఉద్యోగులు ఇతడు తమకు యాజమాని జాడతెలియదని ఏమంతట తామే వ్యాపారాన్ని సాగిస్తున్నామని అన్నారు మూడేళ్ళ క్రితమే పోర్చుగీస్ ఆనరరీ కౌన్సల్‌గా ఇతడు నియమించబడినాడు.

హైదరాబాద్‌లో తిరిగి పాక్ పతాకాలు

స్వాతంత్ర్యదినోత్సవంనాడు కనుపించిన వైనం

హైదరాబాద్, ఆగను 19—పాకిస్తాన్ పతాకాన్ని పోలిన ఆకుపచ్చ రంగు పతాకాలు స్వాతంత్ర్య దినోత్సవంనాడు, ఆగను 17 వ తేదీన వరంగల్, నిజామాబాద్ జిల్లాలలో కనుపించినవని ప్రభుత్వానికి నివేదికలు వచ్చినవి. 17 వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు హైస్కూలు భవనం మీద ఆకుపచ్చ గుడ్డ, దానిమీద అర్ధచంద్రకారాన్ని, నక్షత్రాలను పోలిన తెల్లని గుడ్డ పేలికలు కట్టిన పతాకం ఒకటి పోలీసులకు కనిపించింది. ఈ పతాకాన్ని కలెక్టర్ తీసివేయించి, ఒక వారం రోజుల వరకు స్కూలును మూసివేయవలసిందని ఉత్తరువు చేశాడు.

వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ మీద స్వాతంత్ర్య దినోత్సవంనాడు ఆకుపచ్చని పతాకం కనుపించింది.

ఈ విషయం పోలీసులు చాలా శ్రద్ధగా దర్యాప్తు చేస్తున్నారు.

నిరుడు కూడా స్వాతంత్ర్య దినోత్సవంనాడు కొన్ని చోట పాకిస్తాన్ పతాకాలు ఎగురవేయబడి, అల్లకల్లోలం జరిగిన సంఘటనలు కొన్ని జరిగినవి. వారికి శిక్షలు విధించబడ్డం వారకులకు విదితమే.

"ప్రభుత్వ సహాయం అపేక్షించకుండా స్వయంకృషిపై ఆధారపడాలి"

గుంటూరు సభలో ప్రెసిడెంట్ ప్రసాద్ హితబోధ

అల్పకాలంలోనే ఆంధ్రరాష్ట్రం సాధించిన అనల్పమైన అభివృద్ధికి హర్ష ప్రకటన

గుంటూరు, ఆగను 19—ఏ విషయంలోనైనా ప్రభుత్వ సహాయాన్ని అపేక్షించడం కంటె కేవలం స్వయం కృషిపై ఆధారపడటమే అపేక్షణీయమని ప్రెసిడెంట్ ప్రసాద్ నిన్న సాయంత్రం యిక్కడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో దాదాపు రెండులక్షల మంది హాజరైన బ్రహ్మాండమైన బహిరంగసభలో వక్కాణించారు.

"ఐచ్ఛికమైన స్వయంకృషితో నిర్వహించబడే సంస్థ ఒకటి లేక, కొంతవరకు ప్రభుత్వ సహాయంతో నిర్వహించబడే సంస్థ ఒకటి వున్నప్పుడు నేను మొదటిదానినే కోరుకొంటాను." అని ఆయన అన్నారు.

తమకు సహాయం చెయ్యడానికి తమ ప్రభుత్వం కాయకష్టులా పాటుపడుతున్నదనే విషయాన్ని అందరులు జ్ఞాపకం పెట్టుకోవాలని, ప్రభుత్వంపైనే పోరాటాలుచేస్తే ఎత్తిచూపుతూ దానితో సహకరించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సభలోనే ప్రెసిడెంట్ ప్రసాద్‌కు గుంటూరు మునిసిపాలిటీవారు సన్మానపత్రం సమర్పించారు గుంటూరు మునిసిపల్ చెయిర్మన్ శ్రీ టి. వెంకటరావుగారు ఈ సన్మానపత్రం చదివారు.

ప్రత్యేకంగా అమర్చబడిన వేదికపై ప్రెసిడెంట్ ప్రసాద్ ఎక్కగానే సభికులు హర్షధ్వానాలు చేశారు. ప్రెసిడెంట్ ప్రసాద్ వారందరకు ప్రత్యభివాదం చేశారు.

వేదికపై త్రివేది దంపతులు, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు ఆసీనులైవున్నారు. ప్రెసిడెంట్ ప్రసాద్ ఇంగ్లీష్‌లో చేసిన ప్రసంగాన్ని ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు తెలుగులోకి తర్జుమాచేశారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ తన ప్రసంగంలో యిలా అన్నారు:—

"పెక్కేళ్ళ పిమ్మట తిరిగి గుంటూరు వచ్చినందుకు సంతోషంగా వున్నది. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం జరిగిన తర్వాత నేనిక్కడకు రావడం యిదే మొదలు. ఈ సందర్భంలో దేశభక్త కొండా వెంకటప్పయ్యగారిని సంస్మరించకుండ వుండలేను. (హర్షధ్వానాలు) నేను యిదివరలో ఎప్పుడీ రాష్ట్రం వచ్చినా ఆయనకు అతిథిగా, ఆయన యింటనే వుండేవాడను ఆయన నిర్యాణానంతరమే ఆంధ్రరాష్ట్రం యేర్పడినందువల్లను తన యావజ్జీవ కృషి, త్యాగం ఫలించడం చూచి ఆనందించడానికి ఆయన లేకపోయినందువల్లను నాకు చాలా విచారంగా వున్నది. ఈ ప్రపంచలో పని చెయ్యడమే మన ధర్మమని, దాని ఫలితాన్ని దైవనిర్ణయానికి వదిలిపెట్టాలని మనం జ్ఞాపకం పెట్టుకొవాలి. ఈ నాడు సజీవులై లేకపోయినప్పటికీ శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులుగారి ఆత్మ ఆంధ్రరాష్ట్రావతరణకు ఆనందిస్తుందనడంలో సందేహంలేదు

"మీ బాధ్యత లిప్పుడు ఇనుమడించినాయి ప్రజలు నానాటికీ ఎక్కువ సౌభాగ్యవంతులయ్యేటట్లుగా మీ బాధ్యతలను నిర్వహించాలి ప్రస్తుతం పరిస్థితులు కుదుటబడ్డవని, మీరిప్పుడు స్థిమితంగా వ్యవహరించుకొంటున్నారని విని సంతోషించాను.

"ఇంకా చెయ్యవలసింది చాలా వున్నమాట నిజం. అందునిమిత్తం ప్రజలు తమ ప్రతినిధులపై ఆశపెట్టుకోడం సహజం. అయితే ప్రజలు నిర్వర్తించవలసిన బాధ్యతలు కూడా కొన్ని వున్నాయి.

"గడచిన ఎనిమిదేళ్ళలోను దేశం ఎంతో పురోభివృద్ధి చెందింది. దేశంలో శాంతిభద్రతలను నెలకొల్పగలిగాం. దేశవిభజన జరిగినప్పుడు పరిస్థితులు చాలా విషమంగా కనబడినాయి. కాని ప్రజలు, ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించినందువల్ల ఆ విషమస్థితి దాటిపోయింది. అయినా మనం సంతృప్తితో ఊరుకోకూడదు. ఇకముందు కూడా మనం అప్రమత్తంగానే వుండాలి.

"తొలి పంచవర్ష ప్రణాళిక యిప్పుడు పూర్తికావస్తున్నది. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక రూపొందించబడుతున్నది. దీనికి యింకా ఎక్కువ పెట్టుబడి ఆవసరమౌతుంది. తొలి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రజలు చూపిన దానికంటె ఇప్పుడు ఎక్కువ శ్రద్ధాసక్తులను, సముత్సాహాన్ని చూపాలి

"ప్రజలు ఈ ప్రణాళికలు, సఫలాలు తమవేనని భావించడం హర్షనీయం. ఈ ప్రణాళికల సాఫల్యం చెందడానికి శాంతి చాలా అవసరం. అందువల్లనే మన ప్రభుత్వం, మన ప్రధాని ఇండియాలోనేకాక, ప్రపంచంలో కూడా శాంతి నెలకొనడానికి కాయకష్టులా పాటు పడుతున్నారు.

"విజ్ఞానాభివృద్ధివల్ల, వివిధ దేశాలు ఎంతో సన్నిహితం కావడమేకాక, అవి పరస్పరం నాశనం చేసికోడం కూడా చాలా సులభమయింది. అందువల్లనే సర్వనాశనమో, సహజీవనమో, ప్రపంచం తేల్చుకోవలని వున్నదని చెప్పడం జరుగుతున్నది. ఈ సందర్భంలో ప్రపంచం యిప్పుడిప్పుడే సమంజస వైఖరిని అవలంబిస్తున్నందుకు మనం హర్షిస్తున్నాం.

"గాంధి మహాత్ముని శాంతి అహింసల సందేశం యితర దేశాలకు కూడా కొనిపోబడుతున్నది, ప్రపంచంలో శాంతి నెలకొంటే అందరు అభ్యుదయం, సౌభాగ్యం పొందడానికి అవకాశం కలుగుతుంది. గాంధి మహాత్ముని అహింసా కార్యక్రమంచే విముక్తి పొందిన దేశానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి...."

ఈ తరుణంలో ఒక మూల ప్రజలు ఒకరినొకరు తోసికోడం మొదలుపెట్టారు. వారిని అదుపులో పెటడానికి దాదాపు పది హేను నిముషాలసేపు పోలీసులు చాలా శ్రమపడవలసి వచ్చింది. శ్రీ కళా వెంకటరావుగారు విజ్ఞప్తిచెయ్యడంతో వారు సర్దుకున్నారు.

అంతట ప్రెసిడెంట్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ యిలా అన్నారు:

"మధ్యాహ్నంనుంచీ యిక్కడ చేరిన ఈ జనసమూహాన్ని చూచి నేను చలించిపోయాను మీ రందరు యింత సేపు యెండలో వున్నారు అందువల్ల త్వరగా వెళ్ళిపోదామని మీరు కోరుకోడంలో ఆశ్చర్యంలేదు...."

అంతట ఆయిదు నిముషాలసేపు ప్రెసిడెంట్ ప్రసాద్ తన ప్రసంగాన్ని నిలిపి వెయ్యవలసివచ్చింది. తర్వాత ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ యిలా అన్నారు:-

"ఆంధ్రరాష్ట్ర నిర్మాణంవల్ల మీపై గురుతర బాధ్యతలు పడినట్టు చెప్పాను. ఆంధ్రరాష్ట్రం ఇండియాలో అంతర్భాగమేనని, తక్కిన రాష్ట్రాలవలె యిదికూడా కేంద్ర ప్రభుత్వం పట్ల నిర్వహించవలసిన విధులు కొన్ని కలవని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి.

"కొన్ని విషయాలలో మీరుకూడా కేంద్ర ప్రభుత్వం పట్ల నిర్వహించవలసిన విధులు కొన్నివున్నాయి. వాటిలో దేశస్వాతంత్ర్యాన్ని, దేశ సమైక్యాన్ని రక్షించడం ముఖ్యమైనవి.

"భారత స్వాతంత్ర్య పరిరక్షణకై ఎట్టి త్యాగానికైనా సిద్ధపడడం భారత పౌరుల ప్రథమ కర్తవ్యం. మిమ్మల్ని పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరే ఎన్నుకొన్నారని, మీకు సేవ చెయ్యడానికి అది అన్నివిధాల పాటుపడుతున్నదని మీరుజ్ఞాపకం పెట్టుకోవడం రెండవ కర్తవ్యం. ప్రభుత్వం ఏదైన పొరబాట్లు చేస్తే వాటిని ఎత్తిచూపుతూ దానితో మీరు సహకరించాలి.

"ప్రజలు పోరాడిన పూర్వ ప్రభుత్వమే యిప్పటికీ అమలులో వున్నదని ఒక్కొక్కప్పుడు ప్రజలు అభిప్రాయపడడం కద్దు. అది పొరబాటు. ఇప్పుడు పరిపాలన సాగిస్తున్నది మన ప్రభుత్వమే.

"బ్రిటిష్‌వారి పాలనలో కూడా ప్రభుత్వ సహాయం లేకుండా ప్రజలు స్వయం కృషితో నడుపుకొనే సంస్థలు అనేకం వుండేవి. ఈనాడు మీరు ప్రభుత్వంపై ఆధారపడగలిగినప్పటికీ, ప్రభుత్వ సహాయాన్ని అపేక్షించని సంస్థలను యిప్పుడుకూడా మీరు నిర్వహించవచ్చు. ఆ రోజులలో బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడగల పాటవాన్ని మనం వృద్ధిచేసికోగలిగాం. ఈ నాడు మనం ఆ పాటవాన్ని కోల్పోకూడదు ప్రతివిషయానికీ ప్రభుత్వంపై ఆధారపడడంవల్ల మనం చాలా బలహీనులమౌతున్నామని కూడా భయపడుతున్నాను.

"ఐచ్ఛికమైన స్వయంకృషితో నిర్వహించబడే సంస్థ ఒకటి, కొంతవరకు ప్రభుత్వ సహాయంతో నిర్వహించబడే సంస్థ ఒకటి వున్నప్పుడు, ఆ రెంటిలో మొదటిదానినే నేను కోరుకొంటాను. అంతే ప్రభుత్వ సహాయం అక్కరలేదని, ప్రభుత్వంతో సహాయం నిరాకరణం కాని చెయ్యడం నా అభిమతమైనట్లు భావించకూడదు. ప్రభుత్వ సహాయం కూడా అవసరం లేకుండా మనంతట మనం పనిచెయ్యగల పాటవాన్ని పెంపొందించుకోవాలనేది నా అభిలాష.

"అందువల్లనే ఐచ్ఛికమైన స్వయంకృషితో నిర్వహించబడే సంస్థలను చూచి నేను హర్షిస్తాను. అటువంటి బృహత్తర ఉద్యమ మొకదానినే వినోబాజీ ప్రస్తుతం నడుపుతున్నారు. భూమి వున్న ప్రతివారు భూదానం చెయ్యాలని ఆయన కోరుతున్నారు. అలా దానంచెయ్యబడిన భూమిని, భూమిలేనివారికి పంచిపెట్టాలని ఆయన సంకల్పం.

"ప్రభుత్వం తనకు అవసరమైన భూమిని సేకరించగలదు. కాని, దానంగా ఈ భూములను పరిగ్రహించి, అదిలేనివారికి పంచిపెట్టడమనే పద్ధతి దానికంటె విశిష్టమైనదని నా అభిప్రాయం. వినోబాజీ త్వరలోనే ఈ రాష్ట్రానికి రానున్నట్లు విన్నాను. ప్రజలు ఆయనకు అర్హరీతిని స్వాగత మివ్వగలరనే నా విశ్వాసం. విరివిగా భూములను దానం చెయ్యడమే- ఆయనకు మీ రివ్వగల స్వాగతం.

"నే నింకా మూడు నాలుగురోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలో వుంటాను. తిరిగి నవంబర్‌లో ఒకటి రెండు రోజులపాటు నే నిక్కడకు రాగలను. అల్పకాలంలోనే ఆంధ్ర రాష్ట్రం అనల్పమైన అభివృద్ధిని సాధించినందుకు నేను హర్షిస్తున్నాను. ఎంతో ఓర్మితోనా ప్రసంగం విన్నందుకు మీ కందరకు ధన్యవాదాలు(బిగ్గరగా హర్షధ్వానాలు.)"

గుంటూరు మునిసిపాలిటీ వైస్-చెయిర్మన్ శ్రీమతి సి. రంగవల్లి తాయారమ్మగారు వందన సమర్పణ చేశారు.

గుంటూరుకు ఆగమనం

ప్రెసిడెంట్ ప్రసాద్ తన సతీమణి శ్రీమతి రాజవంశీదేవితో కలిసి నేటి సాయంత్రం స్పెషల్ ట్రెయిన్‌లో కర్నూలునుంచి ఇక్కడకు వచ్చారు. ఇక్కడకు రాగానే గవర్నర్ శ్రీ త్రివేది, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ఆయనకు స్వాగతమిచ్చారు. జాతీయ యువజన సహాయ సైనికదళంవారు చేసిన సైనిక వందనాన్ని ఆయన స్వీకరించారు.

అంతట ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు జిల్లా కలెక్టరు శ్రీ ఎన్. భావాన్‌దాసుగారిని,

(మిగతా 2 వ పేజీలో)

★ ★ ఆంధ్రప్రభ ★ ★

సచిత్ర వార పత్రిక

24-8-55

ఇందులో

★ బలహీనుడు (కథ) —శ్రీ వి. ఎస్. చన్నూరి
★ చచ్చి బ్రతికిన కొడుకు (కథ) "వజ్రపాణి"
★ ఏకాకి (సీరియల్) —శ్రీమతి కె. రాజేశ్వరి
★ మామయ్య (కథ) —శ్రీ చక్రవర్తి రంగస్వామి
★ సూప్, కూరలు వండే పద్ధతి (ప్రమదావనం)
★ దశకుమార చరితం (బాలప్రభ సీరియల్)
★ చెప్పుల జోడు —శ్రీమతి సరస్వతి
★ తారల జన్మదినోత్సవాలు (చిత్రప్రభ)

ఇంకా తెలుపు—నలుపు, గోష్ఠిగానం, నుడి—నానుడి, పల్లెపాటలు, గొలుసుకట్లు, బాలవినోదాలు, ఫోటోలు, చిత్రాలు వగైరా............

64 పేజీలు 4 అణాలు

స్థాపితం: 1930 ఫోను: 120

చేనేత ఉత్పత్తి & విక్రయ సహకారసంఘం లిమిటెడ్

ఎస్. నం. 362

49, కాజ్‌నే వీధి, గుగై, సేలం.

రజతోత్సవం

సేలం కలెక్టరు శ్రీ ఆర్. బాలసుబ్రహ్మణ్యం ఐ. ఏ. ఎస్. గారి అధ్యక్షతను ఉదయం 8 గం. లకు జరుపబడును.

అందరూ విచ్చేయ ప్రార్థితులు.

సేలం, 17-8-55. టి. పి. నాగిచెట్టి, ప్రెసిడెంటు.

ప్రాప్తి: గాంధీనగరం, విజయవాడ.

పై ఫోటోలో ప్రదర్శించబడిన ... [illegible] ... రు. 100/- ... [illegible]

ఇంటి: ... [illegible]

మదరాసు బ్రాడ్కాస్టింగ్ ... వారి (తెలుగు)

సంపం

... [illegible] ... రా. 9.45

ఆయుర్వేదాచార్య

శిష్టా సుబ్రహ్మణ్యశాస్త్రి గారి

పంచబాణ రసాయనము

వీర్యము బలము వృద్ధి

దివ్యమగు ఔషధము

20 గోళీలు 40 మాత్రలు రు. 10/-

ఆంధ్రరత్న ఆయుర్వేద నిలయం, బ్రాడీపేట, ... గుంటూరు.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

... [illegible] ... 75 ... [illegible]

ప్రకటన

... [illegible] ... 20.8.55 ... [illegible] ...

... [illegible] ...

(3 వ పేజీ తరువాయి)

... [illegible] ...

"డాల్టి మోసస్" వ్యాఖ్య

... [illegible] ...

ఆంధ్రపత్రిక

1955 ఆగస్టు 20 శనివారం

దుష్ప్రచారం

తోడేలుకు సానుభూతి అంటూ ఒకటి, మరొకటి తోడేలు వల్లనే, మురుగ్గా తోడేలును పోలినవారే న్యాయవాది. దానివలె అతడు క్రూరుడు; దానివలె అతడు రక్తదాహం కలవాడు; దానివలె అతడు తన నైజమే కలవారిపట్ల తన సానుభూతి చూపలేడు. ... పాశ్చాత్య సామ్రాజ్యవాదులందరు మొన్న 15 వ తేదీనాటి గోవా హత్యాకాండ సందర్భంలో పోర్చుగీసువారిపట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నారు.

... [illegible] ... "అయ్యో పాపం!" ... సానుభూతి ఎంత ... సామ్రాజ్య దేశాలకు చెందిన కొన్ని పత్రికలు మొన్నటి దారుణ హత్యలపై వ్రాసిన సంపాదకీయాలను చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని బ్రిటిష్ పత్రికలు ఈ విషయంలో అన్ని హద్దులను దాటిపోయాయి. ఈ పత్రికలలో కొన్నింటి ప్రతులు ... ఇరవై ... చెలామణి ... ఇవి ప్రముఖంగా ప్రచురించే వార్తలు ... బలవంతంగా ... దొంగతనాలు, ... వ్యభిచారం మొదలైన నికృష్ట సంఘటనలను గురించే! ఈ పత్రికలు సామ్రాజ్యతత్వం తో పైగా ... ఇవి పోర్చుగల్ ను అతి నీచంగా వెనకేసుకురావడం ఆశ్చర్యం కాదుగదా!

బ్రిటన్ లోని తన బరువు గల పత్రికలు ... పత్రిక కాకపోయినా, బ్రిటిష్ సామ్రాజ్య భారము ... ప్రపంచంలోని ప్రతి సామ్రాజ్య భారం తన భుజస్కంధాలపైన ఉన్నట్లు లండన్ "టైమ్స్" భావిస్తుంది. అందువల్లనే అది సర్వసాధారణంగా ప్రతి జాతీయోద్యమాన్ని విమర్శిస్తుంది; ప్రతి విప్లవాన్ని ఖండిస్తుంది; ప్రతి ప్రగతిశీలిని నిరసిస్తుంది. పరిపాలకుల పెట్టని కోటగా తనను తాను భావించుకునే ఈ పత్రిక పోర్చుగల్ ను సమర్థించడం అత్యంత సహజమే!

కాగా, "లిబరల్" దృక్పథానికి పేరుగాంచిన "మాంచెస్టర్ గార్డియన్" కూడా పోర్చుగల్ కు నాయకులను ... భారత పభుత్వానికి ... సలహాలు చెప్పడానికి ప్రయత్నించడమే మాకు కొంత వింత ఆశ్చర్యం!

గోవా విషయమై ఇండియా ... న్యాయ ... అక్కడినుంచి పోర్చుగీసువారు కదలి వెళ్ళేదాకా ... తేదట. ... సత్యాగ్రహం జరిగితే, దుర్ఘటనలు ... అయినా, సత్యాగ్రహం జరుగాలని ఆయన కోరాడట. గోవానుంచి పోర్చుగీసువారు నిష్క్రమించాలనే వాదానికి ... భారత ... ఎంత బలిదానం

గోవాలో పెద్ద మూల్యాన్ని చెల్లించక తప్పదని కూడా ఆయన ఇందుకు సన్నద్ధపడినాడట. ఈ గోవా విషయంలో "గార్డియన్" ఏమి వ్రాసింది. ఇలా వ్రాయడంలో దాని ఉద్దేశం భారత ప్రధానిపై లేనిపోని నిందలను వేయడానికి తప్ప మరేమి?

"గార్డియన్" ఉద్దేశం ఇదే కాకపోతే, "గోవా విషయమై ఇండియా వైఖరి న్యాయమైనది ..." అంటూ మొత్తం సమస్యకే కీలకమైన ప్రశ్న విషయంలో నోరు విప్పిందే లేదు! గోవా విషయంలో ఇండియా వైఖరి న్యాయమైతే, ఆ భారత భూభాగంలో పోర్చుగీసు పరిపాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం న్యాయమైనదే కాగలదు; ఆ పరిస్థితిలో న్యాయమైన ఆ సత్యాగ్రహాన్ని అణచివేయడానికి ఏ చర్య తీసుకొన్నా అది అన్యాయమే కాగలదు. కాబట్టి, న్యాయంగా వ్యాఖ్య చేయదలిస్తే, గోవా విషయంలో ఇండియా వైఖరి న్యాయమైనదో కాదో ముందుగా తేల్చి చెప్పాలి. ఆ పని చేయకపోగా, పోర్చుగీసువారు గోవానుంచి కదిలే అవకాశం లేదు కాబట్టి, వారికి వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శనలు జరపడం నయంకాదని ... పోర్చుగీసువారిని వెనక వేసుకొని, ఇండియాపై నిందలు మోపడం కుటిలత్వం చేయడం మాత్రమే కాదా!

ఇతరత్రా, గాంధీజీ ప్రదర్శించిన ... "మాంచెస్టర్ గార్డియన్" ... గాంధీజీ సత్యాగ్రహ పద్ధతులకు ... కాదట. ... చారిత్రాత్మకంగా ... పోలీసుల హత్యలను ... వారు ... అంగీకరించి ... అన్నిటికీ విరమించుకున్నాడట. ఈ ... సంఘటనలకు, గోవాలోని హత్యాకాండతో ఏమి సంబంధం కలదో "గార్డియన్" పత్రికకే తెలియాలి.

... జరిగింది సత్యాగ్రహుల హత్యలు; సత్యాగ్రహానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ... సత్యాగ్రహి అత్యాచారం ... ఈ ... భంగం కలగలేదు, ... సంఘటనల తర్వాత సత్యాగ్రహాన్ని గాంధీజీ నిలుపు చేశారు. ఇలాకాక, సత్యాగ్రహులే దండలాడితే ... సిరా, అయన ... నిలుపు చేసేవారే కాదు!

గోవాలో ప్రవేశించిన సత్యాగ్రహులు పోర్చుగీసువారి ... చేయలేదు. ... వారు హత్యలేవీ చేయలేదు ... దాడులకు ... సత్యాగ్రహానికి ... పాల్గొన్నారు ... పోర్చుగీసు వారే — జరిగాయి. అయినప్పటికీ గోవా సంఘటనల సందర్భంలో చౌరీచౌరా ప్రసక్తి తీసుకురావడం ... కాదా!

ఒక విధంగా ... ఇతర ... పత్రికల ... "గార్డియన్" ... ఎంతో ...

నుంచి ఏ ... దావాలకు లేకుండా బయటు పెట్టుకొంటున్నాయి!

తోడేళ్ళు తోడేళ్ళ పట్లనే సానుభూతి ప్రదర్శించడం సహజమని తెలుసుకోవాలి. పోర్చుగల్ ను సమర్థిస్తూ సామ్రాజ్య దేశాల పత్రికలు వ్రాసే వ్రాతలకు భారతీయులు ఎంతమాత్రం విలువ నివ్వలేదు. పాశ్చాత్య దేశాలలో సామ్రాజ్య దృక్పథం లేనివాళ్ళు తమనే సమర్థిస్తున్నారని వారికి తెలుసు. మొత్తం ఆసియా, ఆఫ్రికా ఖండాలు తమ పక్షాన ఉన్నాయని వారికి తెలుసు. ఇతరులు ముఖ్యంగా, న్యాయం, ధర్మం తమ పక్షాన ఉన్నాయని వారికి తెలుసు. ప్రతిదాన్నీ వారు దిగకపోవడం ... బలరంధ్రి తక్కువై కాదు; ఆత్మవిశ్వాసం వల్లనే; ఆత్మనిగ్రహం వల్లనే.

గోవానుంచి నేడు కాకపోతే రేపైనా పోర్చుగీసువారి నిష్క్రమణ తథ్యం. ఇండియా గడ్డనుంచి పోర్చుగీసువారు అదృశ్యమై పోవడంతో పాటు, తమ వల్ల భారతీయులకు మిగిలిన సద్భావం కూడా అదృశ్యం కావడం మంచిదో, కాదో నిర్ణయించుకోవలసినవారు బ్రిటిషువారే!

రెండవ హత్య

'గోవా సత్యాగ్రహులపట్ల పోర్చుగీసు పోలీసులు అత్యంత సంయమనం ప్రదర్శించారు. గత్యంతరం లేకపోతేనే కాల్పులు సాగించారు" — గోవా గవర్నర్-జనరల్ ప్రకటన

సుభద్రాబాయి చేయి తీసివెయ్యవలెనట

కాన్పూర్, ఆగస్టు 19 — ఆగస్టు 15 వ తేదీన గోవాలో సమూహ సత్యాగ్రహంలో పాల్గొని పోలీసుల కాల్పులకు తీవ్రంగా గాయపడిన శ్రీమతి సుభద్రాబాయి ... కోల్పోవలసి వచ్చునని ... [illegible] ...

బొంబాయిలో కాల్పులకు గురైన బ్రైసికు మరణం

బొంబాయి, ఆగస్టు 19 — ఆగస్టు 16 వ తేదీన బొంబాయిలో జరిగిన పోర్చుగీసు వ్యతిరేక ప్రదర్శనలో పోలీసుల కాల్పులకు గురైన ... [illegible] ...

యం. కామ్. డిగ్రీ పరీక్షా ఫలితాలు

... [illegible] ... 803, 810, 816, 817, 819 ... 804, 805, 807, 811, 813, 815, 818, 820, 821, 822 ... [illegible]

ఆంధ్రరాష్ట్రంలో ప్రెసిడెంట్ పర్యటన

(1 వ పేజీ తరువాయి)

... [illegible] ... ఎమ్. రోనన్ ... గుంటూరు మునిసిపల్ ... ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి ... [illegible]

... [illegible] ... ప్రెసిడెంట్ ... [illegible]

రాజ్యాంగాన్ని అన్వయించడంలో జడ్జీల కర్తవ్యం

ప్రెసిడెంట్ హితవు

రాజ్యాంగంలోని ... [illegible] ...

"మన రాజ్యాంగం ప్రకారం హైకోర్టులు ... [illegible] ...

"బ్రిటిషువారు మన దేశంలో ప్రవేశపెట్టిన ... [illegible] ...

"అమెరికాలో లిఖిత రాజ్యాంగం ... [illegible] ...

"ఇంగ్లండ్ లో లిఖితమైన రాజ్యాంగమే లేదు ... [illegible] ...

"భారత దేశంలో మనం బ్రిటిష్ పద్ధతిని ... [illegible] ...

"సుప్రీం అంత హైకోర్టులో ... 1000 ... [illegible] ...

ప్రెసిడెంట్ ... [illegible] ...

ఏలూరులో

ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ నిన్న రాత్రి ఏలూరులో ఆగారు. ప్రెసిడెంట్ స్పెషల్ రైలు నిన్న రాత్రి 10.30 గంటలకు ఏలూరు చేరింది. ... గవర్నర్ శ్రీ త్రివేది, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి, ... [illegible]

... [illegible] ...

విజయవాడలో

ప్రెసిడెంట్ ప్రయాణం చేస్తున్న స్పెషల్ రైలు నేడు ఉదయం 8.10 గంటలకు విజయవాడ స్టేషన్ చేరింది. ప్రెసిడెంట్ ను ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి, ... [illegible]

... [illegible] ...

తాజా వార్తలు

... [illegible] ...

ఆయిదుగురు విద్యార్థులకు గాయాలు

అనంతపురంలో పోలీసులతో జరిగిన కొట్లాటలో

అనంతపురం, ఆగస్టు 19 — విద్యార్థులకూ పోలీసులకూ జరిగిన కొట్లాటలో అయిదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ... [illegible]

... [illegible] ...

ఏలూరులో

19 వ తేదీన ... [illegible] ...

గోవా కాంగ్రెసు కౌన్సిల్ సమావేశం

బొంబాయి, ఆగస్టు 19 — గోవా కాంగ్రెసు ... 21 వ తేదీన ... [illegible]

... [illegible] ...

న్యూఢిల్లీ, ఆగస్టు 18 — ఇండియా-పోర్చుగీసు ... [illegible]

... [illegible] ...

కొవ్వూరులో

ప్రెసిడెంట్ ప్రయాణం చేస్తున్న స్పెషల్ రైలు ... కొవ్వూరు ... [illegible]

... [illegible] ...

బెల్గాంలో బుడతకీచుల గూఢచారి అరెస్టు

సత్యాగ్రహిగా చేరి, నాయకులను పోర్చుగీస్ పోలీసులకు పట్టిస్తున్నాడట

బెల్గాం, ఆగస్టు 19 — ఇండియన్ యూనియన్ నుంచి పోర్చుగీస్ అధికారులకు సమాచారాన్ని చేరవేస్తున్నాడని విశ్వసించబడుతున్న యశ్వంత్ బాలకృష్ణ నాయక్ అనే గోవా పౌరుని నిన్న బెల్గాం పోలీసులు అరెస్టు చేశారు.

గోవా సత్యాగ్రహం ప్రారంభమైన మూడు నెలలలోను బుడతకీచుల గూఢచారిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి.

బాలకృష్ణ నాయక్ గోవాలోని బండాయి నివాసి.

అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న కొందరు గోవా ఉద్యమంలో తమతోపాటు వలంటీర్లుగా చేరుతున్నట్లు అనుమానంగా వుందని గోవాలో ప్రవేశిస్తున్న సత్యాగ్రహులు తెలిపారు.

నాయక్ నిన్న కాజిల్‌రాక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత గోవా విమోచన సహాయ సంఘం కార్యాలయం ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని, గోవాలో ప్రవేశించనున్న సత్యాగ్రహుల భావి కార్యక్రమం గురించి సత్యాగ్రహులను ప్రశ్నిస్తుండగా స్థానిక సంఘం అధ్యక్షుడు శ్రీ ఎన్. ఆర్. మిటాలే పట్టుకున్నాడని పోలీసులు తెలుపుతున్నారు.

కాజిల్‌రాక్ నుంచి నాయక్‌ను బెల్గాంకు తీసుకొని రాగా, సత్యాగ్రహులు గుర్తుపట్టారు. ఆగస్టు 15వ తేదీన గోవాలో ప్రవేశించిన సత్యాగ్రహులతోపాటు వెళ్లాడని తెలిపారు. కాస్త తర్వాత నాయక్ సత్యాగ్రహులను కొట్టడంలో పోలీసులతో చేరాడని అన్నారు.

నాయక్ త్యాగాలు నాయకత్వాన వెళ్ళిన బృందంలో చేరాడని, గోవాలో ప్రవేశించిన తర్వాత దళ నాయకుని, ఇతర ప్రముఖులను పోలీసులకు చూపించి, ఎక్కువగా కొట్టించాడని తెలిపారు.

సత్యాగ్రహులు గోవాలో ప్రవేశించగానే ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని, తమతోపాటు వచ్చిన వలంటీర్లలో కొందరు గోవా చేరుకోగానే అకస్మాత్తుగా మాయమైపోయి, ప్రధాన సత్యాగ్రహులను ప్రత్యేకంగా కొట్టించడంలో పోర్చుగీసు పోలీసులకు మద్దతు చేశారని సత్యాగ్రహులు తెలిపారు.

గోవా ఉద్యమం ప్రారంభమైన మూడునెలల్లోను ఇలాంటి పలువురు గూఢచారులు తమతోపాటు మారువేషాలతో మెలగుతున్నారని సత్యాగ్రహులు భయపడుతున్నారు.

గోవా రేడియో దుష్ప్రచారం

"భారతీయుల వైఖరికి రెచ్చిపోయిన గ్రామీణులు గోవాలోని ఇండియన్ కాన్సలేట్ ఎదుట శాంతియుతంగా ప్రదర్శనాలు జరిపారు" అని గోవా రేడియో నేడు ప్రచారం చేసింది.

ఈ ప్రదర్శనాల వివరాలను మాత్రం గోవా రేడియో తెలుపలేదు.

గోవాలో ప్రవేశించి పరిసరాల్లోని గోవా గ్రామీణుల శాంతిసభ భంగపరచడానికి భారత ప్రభుత్వం కిమ్ముక్కిస్తున్నది. దుండగులకు ఉపయోగిస్తున్నదని గోవా ప్రభుత్వం ఆరోపించింది.

కమ్యూనిస్టు నాయకులు గోవా సరిహద్దులోని ఇండియన్ యూనియన్ ప్రాంతంలో మకాంవేసి ప్రజలను రెచ్చగొడుతున్నారని గోవా రేడియో తెలిపింది.

దేశంలో హర్తాళ్

బొంబాయి, ఆగస్టు 17—భారత స్వాతంత్ర్య దినోత్సవంనాడు గోవాలో పోర్చుగీసు పోలీసులచే కాల్చి చంపబడ్డ భారతీయ సత్యాగ్రహుల పట్ల సంతాపసూచకంగా దేశంలో పెక్కుచోట్ల హర్తాళ్ జరుపబడింది.

పశ్చిమ బెంగాల్ మొత్తంమీద నేడు పూర్తి హర్తాళ్ జరుపబడింది.

హర్తాళ్ జయప్రదం కావడంలో ప్రజలకు తోడ్పడాలని, అనవసరంగా ఎట్టి జోక్యమూ కలిగించుకోవద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్ పోలీసులకు ఉత్తర్వు లిచ్చినట్లు చెప్పబడుతున్నది.

పశ్చిమ బెంగాల్‌లో పలు ప్రాంతాలలో పూర్తి హర్తాళ్ జరిగిందని, అన్ని విధాల కార్యక్రమాలు స్తంభించిపోయాయని, ప్రజలు తండోపతండాలుగా గోవా మృత వీరులకు జోహారు లర్పించారని ఆయా ప్రాంతాలనుంచి పి. టి. ఐ. విలేకరులు తెలియజేస్తున్నారు.

కలకత్తా నగరంలోని 50 లక్షల మంది మొత్తంగా పనిపాటులు కట్టిపెట్టి ఈ జాతీయ సంఘటనలో పాల్గొన్నారు. వ్యాపారం యావత్తూ బంద్దైపోయింది. దీనివల్ల 15 కోట్ల రూపాయల వ్యాపారం నిలిచిపోయినట్లు అంచనా వేయబడుతున్నది.

హర్తాళ్‌లో పాల్గొనకుండా దుకాణం తెరిచిన ఒక యూరోపియనును ప్రజలు పట్టుకొని, "జై" చెప్పించి, అప్పుడు టోపీ ధరింపజేశారు. అతడు కూడా హర్తాళ్‌ను ప్రబోధిస్తున్న జనంతో కలిసిపోయాడు.

ఈ సందర్భంలో కలకత్తా నగరంలో జరిగిన స్వల్ప ఘటనలలో సుమారు రెండు డజనుల మంది అయినా గాయపడి వుంటారని పోలీసులు చెపుతున్నారు. వారు బాంబులవల్ల ఎవరు తీవ్రంగా గాయపడ్డారు. 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

పోర్చుగీసు వ్యతిరేక నినాదాలతో వేల కొలది జనం ఊరేగింపు జరిపి, పోర్చుగీసు ప్రధాని డాక్టర్ సాలజార్ బొమ్మను తగులబెట్టారు కొన్నిటిని "ఉరి" తీశారు.

ఇద్దరు అమెరికన్ ట్యూరిస్టులపై ఆ జనం అఘాయిత్యం జరిపారు. నగరంలోని 600 ట్రాములు, 1,200 బస్సులు, 1,400 టాక్సీ కార్లు పూర్తిగా నిలిచిపోయాయి రోడ్లపైకి రావడానికి సాహసించిన వందలకొలది ప్రైవేటుకార్లు పాడుచేయబడ్డాయి ఈ విధంగా కలకత్తా రవాణా విధానం పూర్తిగా తలక్రిందులు చేయబడింది.

ఈ హర్తాళ్ పోలీసుల సహాయంతో పూర్తిగా విజయవంతం అయిందని గోవా విమోచన సహాయ సంఘం పశ్చిమ బెంగాల్ శాఖ నేటి రాత్రి ఒక ప్రకటనచేసింది.

మణిపూర్ సేట్‌లోని ఇంఫాల్‌లో నాగజాతివారు పూర్తి హర్తాళ్‌ను చేశారు.

సత్యాగ్రహులపై పోర్చుగీసువారి క్రౌర్యాన్ని, దుర్మార్గాన్ని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించిన మీదట, తదితర కార్యక్రమం దేనినీ నిర్వహించకుండానే మద్రాసు శాసనసభ వాయిదా వెయ్యబడింది.

ఉత్తరప్రదేశ్ విధానసభ గోవా మృతవీరుల సంస్మరణార్థం రెండు నిమిషాలపాటు మౌనంగా గడిపి, ఒక అరగంటపాటు సమావేశాన్ని వాయిదా వేసింది.

పూనాలో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎటి కార్యక్రమాన్ని నిర్వహించకుండానే వాయిదా వెయ్యబడింది బొంబాయి అసెంబ్లీ సమావేశం ఒక అర గంట పాటు వాయిదా వెయ్యబడింది.

ఉత్తరప్రదేశ్ విధానసభలో ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్ మాట్లాడుతూ గోవా వీరులకు జోహారు లర్పించారు. గోవా సమస్య ఇండియా ప్రభుత్వానికి సంబంధించినట్టిదని, అంతర్జాతీయ ప్రాధాన్యం గల దీని విషయంలో రాష్ట్ర శాసనసభ మౌనంగా వుండడమే మంచిదని పేర్కొన్నారు.

అమాయకులు, నిరాయుధులు అయిన సత్యాగ్రహుల నెత్తురును చిందించిన బుడతకీచులు తమ పాపంలో తామే పడి నాశనం కాగలరని ముఖ్యమంత్రి అన్నారు. ఈ విషయంలో ఇండియా ప్రభుత్వం ఏమి చెయ్యమంటే అది చెయ్యడానికి ఉత్తరప్రదేశ్ ప్రజలు సిద్ధంగా వున్నారన్నారు.

కటక్‌లో ఒక బహిరంగసభ జరుపబడింది అందులో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. రేపు హర్తాళ్ జరపవలసిందిగా ఒరిస్సా ప్రజలకు నాయకులు విజ్ఞప్తి చేశారు.

పుదుచ్చేరి సేట్ ముఖ్యమంత్రి బకీర్ స్వామిపిళ్లై నేడొక ప్రకటన చేస్తూ బుడతకీచుల అమాయిత్యాన్ని తీవ్రంగా ఖండించారు.

ఫ్రెంచివారి ఆదర్శాన్ని విడిచిపెట్టి స్వాతంత్ర్య సత్యాగ్రహులను పోర్చుగీసువారు క్రూరంగా కాల్చిచంపడం అమానుషమని ఆయన విమర్శించారు. స్వాతంత్ర్య దేవత పాదపీఠం వద్ద ఆత్మబలిదానం చేసిన వీరయోధులకు జోహారు లర్పించారు.

కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ నేటి సమావేశంలో గోవా సత్యాగ్రహాన్ని బలపరుస్తూ దానికి తమ సర్వసహాయమూ వాగ్దానం చేస్తూ ఒక తీర్మానం ఆమోదించబడింది.

ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులోని పటిల్కాపద్ద నేటి సాయంత్రం జరిగిన బహిరంగసభలో గోవా సమస్య పరిష్కారానికి వెంటనే పూనుకోవాలని ఇండియా ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం ఆమోదించబడింది.

పోర్చుగల్ పోలీసుల అత్యంత నిగ్రహంతో ప్రవర్తించారట

గోవా గవర్నర్-జనరల్ ప్రకటన

పాన్‌జిమ్ (గోవా), ఆగస్టు 17 — ఆగస్టు 15వ తేదీన గోవాలో భారతీయ ప్రదర్శకులపై కాల్పులు జరిగినందుకు తాను విచారిస్తున్నానని, అయితే గోవా పోలీసులు మాత్రం అత్యంత నిగ్రహంతో ప్రవర్తించారని గోవా గవర్నర్-జనరల్ పౌలో బెనార్ గెడెస్ నేడిక్కడ పత్రికా విలేకరులకు తెలియజేశారు.

అత్యంత క్లిష్టమైన పరిసితులలో కూడా వారు ప్రశాంతంగా వ్యవహరించారని, గత్యంతరం లేకనే అక్కడక్కడ కాల్పులు జరిగినవని ఆయన అన్నారు

ప్రతిచోట కూడా గోవా ప్రజలు ప్రదర్శకులను ప్రతిఘటించారని, వారిని బహిష్కరించడంలో అధికారులతో సహకరించారని జనరల్ గెడెస్ పేర్కొన్నారు.

శాంతియుత సహజీవనం కొనసాగించే విషయమై ఇండియాతో సంప్రతింపులు జరపడానికి పోర్చుగల్ ఇప్పటికీ సిద్ధమేనని, తమ ప్రాంతాలను బదిలీచేసే విషయంమాత్రం పోర్చుగల్ చర్చించజాలదని ఆయన అన్నారు.

'రియాక్టర్'ల సాంకేతిక శాస్త్ర వివరాల వెల్లడింపు

జెనీవా సభకు రష్యా, అమెరికాల నివేదికలు

జెనీవా, ఆగస్టు 18 — క్రొత్తరకం "రియాక్టర్ల"తో కరిగించబడిన లోహాల వినియోగానికి సంబంధించిన సాంకేతిక శాస్త్ర రహస్యాలను రష్యా, అమెరికాలు నేడిక్కడ ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల మహాసభలో పరస్పరం వెల్లడించుకొన్నవి.

ఇంతవరకు వేరేదేశం నిర్మించివుండని సరిక్రొత్తరకం "రియాక్టర్ల" నిర్మాణంలో తాను జరిపిన పరిశోధనలకు సంబంధించిన సాంకేతిక వివరాలను రష్యా బహిర్గతం చేసింది.

ఈ సందర్భంలో రష్యా సమర్పించిన నివేదికలో 1939 నుంచి జరుపబడుతున్న సోవియట్ పరిశోధనల ముఖ్య ఫలితాలు సమీక్షించబడ్డాయి.

అణుశాస్త్ర పండితులకుగాని అర్థంకాని సాంకేతిక వివరాలతో నిండివున్న ఈ నివేదిక చివరభాగంలో, ఈ ప్రయోగాల ఫలితంగా ఉష్ణం మార్పిడి క్రియలకు సంబంధించి కొత్త విశేషాలు తెలుసుకొనే అవకాశం లభించిందని పేర్కొనబడింది.

మరొక సోవియట్ నివేదికలో 'రియాక్టర్'లలో బెరిలియం లోహం వినియోగానికి సంబంధించిన వివరాలు పేర్కొనబడ్డాయి.

ఈ మహాసభలోనే అమెరికా సమర్పించిన రెండు నివేదికలలోను 'రియాక్టర్'లలో ఉష్ణం మార్పిడికి సోడియం, పొటాసియం లోహాల వినియోగాన్ని గురించి తెల్పబడింది.

శాస్త్ర పరిశోధనకై అమెరికాలో నిర్మించబడిన ఒక "బ్రీడర్ రియాక్టర్"లో సోడియం, పొటాసియం లోహాల మిశ్రమం కొన్ని సంవత్సరాలుగా జయప్రదంగా వాడబడుతున్నట్లు ఈ నివేదికలలో విశదం చేయబడింది.

కరగించబడిన లోహాలు వినియోగించబడే 'రియాక్టర్'లు సోవియట్ యూనియన్‌లో కలవో, లేవో రష్యన్ నివేదికలలో తెల్పబడలేదు.

అణుశక్తి సహాయంతో విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయబడే కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే వేడిమి, ముందు ఆవిరిగా మార్చబడుతుంది.

"బ్రీడర్ రియాక్టర్"లలో వాటికి కావలసిన ఇంధనం (ఫ్యూయల్) వాటిలోనే ఉత్పత్తి చేయబడుతుంది. వీటిలో అణువిచ్ఛిన్న క్రియవల్ల పుట్టే విపరీతమైన వేడిమిని చల్లార్చడానికి కరగించబడిన లోహాలు వినియోగించబడతాయి.

కరగించబడిన లోహాల ధర్మాలను గురించిన పరిశోధనలు రష్యాలో 1939లో ప్రారంభించబడ్డాయి. సాధారణ వినియోగించబడే 'రియాక్టర్'ల నిర్మాణంపై పరిశోధనల సందర్భంలో ఈ ప్రయోగాలు జరిగాయని రష్యన్ శాస్త్రజ్ఞులు తెలియజేశారు.

దీనినిబట్టి, శాంతి ప్రయోజనాలకై అణుశక్తి వినియోగానికి గల అవకాశాలను గురించి పరిశోధనలను రష్యా చాలాకాలం క్రిందటే ప్రారంభించిందని విశదమౌతున్నది.

పాశ్చాత్యరాజ్యాల ప్రతిష్ఠను మంటగలుపుతున్న లిస్బన్‌పట్ల బ్రిటన్ వైఖరి మారుతుందా?

(మన విలేకరి)

లండన్, ఆగస్టు 18 — గోవాలో జరిగిన విషాదకర సంఘటనల దృష్ట్యా నేమి, తత్ఫలితంగా ఇండియా మొత్తంపై పాశ్చాత్యుల పట్ల చెలరేగిన ప్రతికూలాభిప్రాయ దృష్ట్యా నేమి పోర్చుగల్‌తో ఇండియా వివాదం ఇప్పుడు తక్షణం పరిష్కరించబడవలసిన ఆగత్యం ఏర్పడిందని ఇక్కడి బ్రిటిష్ అభిజ్ఞ పరిశీలక వర్గాలవారు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడీ వివాదం, ఇండియాలో బ్రిటన్ ఆర్థిక, నైతిక ప్రతిష్ఠలకు, ఇతర పాశ్చాత్య రాజ్యాల ఆర్థిక, నైతిక ప్రతిష్ఠలకు దెబ్బగా పరిణమించగల స్థాయికి చేరినందున, పోర్చుగల్ ఇకనైనా వాస్తవిక దృక్పథంతో వ్యవహరించక తప్పదని దానికి బ్రిటిష్ ప్రభుత్వం గట్టిగా నచ్చచెప్పగలదని విశ్వసించబడుతున్నది. తన మాటను వినకపోతే, ఇది వరకటివలె ఇక తాను మద్దత్తు నివ్వబోనని బ్రిటన్ పోర్చుగల్‌కు స్పష్టంగా చెప్పివేయగలదని భావించబడుతున్నది కూడా.

సోమవారంనాడు గోవాలో ప్రవేశించిన నిరాయుధులైన భారతీయ సత్యాగ్రహులను పోర్చుగీసువారు దారుణంగా హత్య చేయించడం, దాని ఫలితంగా ఇండియా మొత్తంపై పాశ్చాత్యులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనాలు, కల్లోలాలు చెలరేగడం బ్రిటన్ ఈ కఠిన వైఖరిని అవలంబించడానికి పూర్తిగా దోహదం చేశాయి.

నిరాయుధులైన భారతీయ సత్యాగ్రహులపై వారిని బెదిరించడానికి కాక చంపివేసే వుద్దేశంతోనే పోర్చుగీసు సైనికులు కాల్పులు జరిపినట్లు ఒకవైపున స్పష్టంగా నిరూపించబడినప్పటికీ, మరొకవైపున బ్రిటిష్ పత్రికలు సత్యాగ్రహం కయ్యానికి కాలుదువ్వే వైఖరే కాల్పులు జరపడానికి పోర్చుగీసువారిని ప్రేరేపించినదనే నిస్సిగ్గు వాదాన్ని ఇంకా సమర్థిస్తూనే వున్నవి. కాని, బ్రిటిష్ ప్రభుత్వంమాత్రం పోర్చుగీసువారి అమానుష చర్యలను ఇక సమర్థించదల్చుకోలేదని తెలుస్తున్నది.

ఎప్పటికైనా పోర్చుగీసు స్థావరాలు ఇండియన్ యూనియన్‌లో విలీనమై పోక తప్పదనే విషయాన్ని ప్రధాని వర్గం, ఆంథోని ఈడెన్, తక్కిన బ్రిటిష్ మంత్రివర్గ సభ్యులు ఇదివరకే గుర్తించారు. అయితే ఈ వారంలో గోవాలో హృదయవిదారకమైన సంఘటనలు జరిగేవరకు, పోర్చుగీసు స్థావరాల భవితవ్యంపట్ల డాక్టర్ సాలజార్ వైఖరి ఆయన జీవితకాలంలో మారకపోవచ్చునని వీరు భావిస్తూవచ్చారు. డాక్టర్ సాలజార్ అతి సమర్థుడైన డిక్టేటర్ అని, డిక్టేటర్లు పాలించిన ఇతర దేశాల చరిత్రలోవలెనే, ఆ డిక్టేటర్ మరణించిన పిమ్మటగాని ప్రభుత్వ విధానంలో పెద్దపెట్టున మార్పురావడం సంభవం కాదనీ, కనుక, ఆయన అనంతరం అధికారంలోకి రాగల పోర్చుగీసు ప్రభుత్వం బ్రిటన్ సలహాను ఆలకించి ఇండియానుంచి వైదొలగి రావచ్చునని వీరు అభిప్రాయపడుతూ వచ్చారు.

గోవా సమస్యపై ఏకీభవించక పోయినా ప్రధాని నెహ్రూకు, ప్రధాని ఈడెన్‌కు మధ్య అట్టి సమాధానమేదైనా కుదిరివుంటే, గోవా విషయంలో ఢిల్లీ మరింత కఠినమైన, స్పష్టమైన వైఖరిని అవలంబించాలని భారత ప్రజల ఆందోళన క్రమంగా హెచ్చిపోతున్నా, వారిని ఓరిమి వహించవలసిందిగా ప్రధాని నెహ్రూ ఎందుకు కోరుతున్నారో కొంతవరకు బోధపడగలదని పరిశీలకులు అంటున్నారు.

అయితే, నిరాయుధులైన భారతీయ సత్యాగ్రహులను కాల్చించి వేయడం ద్వారా పోర్చుగీసువారు ఇప్పుడొక నూతన పరిస్థితిని కల్పించారు. ఇందువల్ల ఇండియాలో పాశ్చాత్యుల పట్ల విద్వేషభావం రగుల్కొన్నది.

ఈ వారంలో బ్రిటిష్ పార్లమెంటు సమావేశం జరిగివుంటే, గోవాలో పోర్చుగీసువారి దారుణ చర్యలవల్ల బ్రిటిష్ ప్రజానీకం ప్రదర్శిస్తున్న జుగుప్సా భావాన్ని స్పష్టంగా వ్యక్తం చేసి, ఇట్టి అనాగరిక చర్యలకు తిరిగి ఒడిగట్టవలదని పోర్చుగల్‌ను గట్టిగా హెచ్చరించవలసిందిగా ప్రతికూల పక్షం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరి వుండేదనడానికి కేమీ సందేహం లేదు.

బ్రిటన్ ఇప్పటికీ కూడా ప్రపంచంలోని కలోనియల్ రాజ్యాలన్నింటిలోనికి పెద్దదై వున్నందున, పోర్చుగల్ ఇండియాలోని తన స్థావరాలలో సాధ్యమైనంత ఎక్కువ కాలం తిష్ఠవేసుకొని వుండాలని టోరీ పత్రికలు కోరడం సహజమే. కాని, ఇటీవలి పరిస్థితులు పోర్చుగల్ ఇప్పుడు తనకు చిరకాల మిత్ర రాజ్యమైన బ్రిటన్ ప్రయోజనాలకే మోసం రాగల పరిస్థితిని తెచ్చిపెట్టినందున ఇక బ్రిటన్ పోర్చుగల్‌ను సమర్థించడం కల్ల

అయినప్పటికీ, "డెయిలీ మెయిల్", "డెయిలీ టెలిగ్రాఫ్" వంటి బ్రిటిష్ పత్రికలు ఇప్పుడు కూడా ప్రధాని నెహ్రూ ఉద్దేశాలను, చిత్తశుద్ధిని శంకిస్తూ, విమర్శిస్తూ వ్రాస్తున్న వ్రాతలు ఇక్కడి బుద్ధిమంతులైన పరిశీలకులకు విస్మయాశ్చర్యాలు కలిగిస్తున్నవి. కాని, ఇండియాలో గోవా సమస్యను తక్షణం తేల్చివేయాలని పట్టుపడుతున్న ఉద్రేకుల వాదాన్ని ఎదుర్కొని వారిని శాంతింపజేయడానికి పండిట్ నెహ్రూ పట్టుదలతో ప్రయత్నిస్తున్న సంగతిని ఈ పత్రికలైనా కాదనజాలవు.

కాగా, నెహ్రూకు వ్యతిరేకంగా బ్రిటిష్ పత్రికలు కొనసాగిస్తున్న అక్కసుతో కూడిన ఈ అసంగత ప్రచారం ఇండియా, బ్రిటన్‌ల సంబంధ బాంధవ్యాలకు తెచ్చిపెట్టగల ప్రమాదకర పరిస్థితిని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించవలసి వుంటుంది.

బ్రిటన్, తనకు తానై 35 కోట్ల మంది భారత ప్రజలకు రాజ్యాధికార ప్రదానం గావించి వివిధ జాతుల మధ్య సహకారానికి ఆకరమైన కామన్‌వెల్త్‌కు గట్టి పునాదులను వేయడ ద్వారా తనకు, ఇండియాకు మధ్య సంపాదించుకొన్న పరస్పర సహకార సద్భావనసంపదనంతను ఇప్పుడు లిస్బన్ మంట గలిపివేయడానికి వైట్‌హాల్ ఎంత మాత్రం అనుమతించజాలదని ఇక్కడి అభిజ్ఞ పరిశీలకవర్గాలవారు స్పష్టంచేస్తున్నారు.

ఇండియాపై తిరిగి టోరీ పత్రికల విమర్శ

లండన్, ఆగస్టు 18 — మూడు బ్రిటిష్ కన్సర్వేటివ్ పత్రికలు నేడు ఇండియా విధానాన్ని తిరిగి విమర్శించాయి.

"ప్రధాని నెహ్రూ వేసిన ఎత్తుల ఫలితంగానే రక్తపాతం జరిగినట్లు ఈ వారంలో జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నవి. ఈ ఎత్తులనే ఆయన శాంతియుత విధానం అంటున్నా" డని "డెయిలీ టెలిగ్రాఫ్" పత్రిక పేర్కొన్నది.

"డెయిలీ మెయిల్" ఇలా వ్రాసింది:

"పండిట్ నెహ్రూ లౌక్యుడు. ఎంత శాంతియుతంగా నైనప్పటికీ, ఒకరు ఉద్రిక్తులై మరొకరు చంపబడకుండా ఒక దేశం మరొక దేశపు భూభాగంపై దండయాత్ర జరపజాలదని ఆయనకు బాగా తెలుసు. ఇదే ఇప్పుడు గోవాలో జరిగింది."

"యార్క్‌షైర్ పోస్ట్" క్రింది విధంగా పేర్కొన్నది:

"రెండు శత్రుశక్తులు పరస్పరాభిముఖంగా నిల్చబడినప్పుడు దౌర్జన్యం ఉత్పన్నం కాకమానదనే విషయం గాంధీకి, ఆయన శిష్యుడైన పండిట్ నెహ్రూకు చక్కగా తెలుసు.

"గోవా సమస్యను మిత్రరాజ్య సమితి ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనం కలుగవచ్చు".

బ్రిటన్ కర్తవ్యం

కమ్యూనిస్టు పత్రిక "డెయిలీ వర్కర్" ఇలా అన్నది:

"తలబిరుసుతనాన్ని విడిచిపెట్టి ఇండియాతో సామరస్య పూర్వకంగా వ్యవహరించవలసిందిగా పోర్చుగీసు డిక్టేటర్‌కు ఎవరైనా హితవు చెప్పవలసిన తరుణం ఇప్పుడు వచ్చింది. ఈ పనికి పోర్చుగల్‌కు చిరకాల మిత్రరాజ్యమైన బ్రిటన్‌కంటె తగినది వేరొకటిలేదు.

"బ్రిటన్‌కు సంబంధించినంతవరకు అది భారత ప్రజలను ప్రత్యక్షంగా దోచుకొనడం

(మిగతా 2వ పేజిలో)

జెనీవాలో చైనా, అమెరికాల చర్చలు

ఇంకా కొనసాగుతున్నవట

జెనీవా, ఆగస్టు 18—చైనాలోని అమెరికన్ పౌరులను, అమెరికాలోని చైనీసు విద్యార్థులను వారి వారి దేశాలకు పంపించివేయడం విషయమై ఉభయదేశాల రాయబారుల మధ్య యిక్కడ ఎనిమిదవ సమావేశం నేటి మధ్యాహ్నం రెండు గంటలపాటు జరిగింది

ఇప్పటికి చైనాలో నిర్బంధించబడి వున్న 40 మంది అమెరికనుల విడుదలను గురించే ముఖ్యంగా చర్చ జరిగింది అనధికార వార్తలను బట్టి వీరిలో 25 మంది జైళ్ళలో వున్నారని, మిగిలినవారు వారి ఇండ్లలోనే అరెస్టు చెయ్యబడిగాని, ప్రయాణానుమతి ఇవ్వబడక నిరాకరించబడిగాని వుండవచ్చునని తెలుస్తున్నది.

విస్తృత చర్చలలో కొంత ఫలితం కానరావడానికి వీలుగా వీరిని కూడా విడుదల చెయ్యవలసినదని అమెరికనులు చైనీసును కోరుతున్నట్లు తెలుస్తున్నది.

రాయబారులు తిరిగి శనివారంనాడు సమావేశం కానున్నారు. దీనినిబట్టి చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడలేదనే గ్రహించవచ్చునని పరిశీలకులు అంటున్నారు.

అమెరికాలోని చైనీస్ విద్యార్థులు

అమెరికాలో యిప్పటికీ వున్న సుమారు 5,000 మంది చైనీస్ విద్యార్థులు స్వదేశానికి తిరిగి పోగోరిన పక్షంలో ఎట్టి చిక్కు వుండదనే తోస్తున్నది.

చైనీస్ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవడాన్ని పర్యవేక్షించే నిమిత్తం ఇండియాను నియమించడానికి అమెరికా అంత సుముఖంగా లేకున్నప్పటికీ, చైనా ఈ సందర్భంలో చేసిన సూచనకు అభ్యంతరం చెప్పదనే తెలుస్తున్నది.

అయితే, చైనాలోని అమెరికన్ల విడుదలను సాధించడమే అమెరికన్ రాయబారి మినర్ జాన్సన్ ప్రధాన కార్యంగా కనిపిస్తుంది దీనిని సాధించేవరకు ఆయన జెనీవాలోనే వుంటాడట

వరదబాధితులకు సహాయం

న్యూఢిల్లీ, ఆగస్టు 17—ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తర బెంగాల్ ప్రాంతాలలోని వరదబాధితుల సహాయార్థం బట్టలు, పాత్రలు మందులు వగైరా వస్తువులను ఇంటింటికీ తిరిగి సమీకరించేయాలని ఆదేశిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు చెందిన మహిళాశాఖల కన్వీనర్లకు శ్రీమతి ఇందిరాగాంధీ ఒక సర్క్యులర్ పంపారు.

మొరాకోలో కొత్త ప్రభుత్వం

నేషనలిస్టులతో సంప్రతించడం అసంభవమని సుల్తాన్ స్పష్టీకరణ

తిరిగి పెక్కుచోట్ల దౌర్జన్య ప్రజ్వలన

పారిస్, ఆగస్టు 18.— మొరాకోలో సర్వపక్ష ప్రాతినిధ్యంగల ప్రభుత్వ స్థాపన విషయమై నేషనలిస్టులతో సంప్రతించడం అసంభవమనీ, ప్రభుత్వ నిర్మాణానికి తనకు కొంత వ్యవధి కావాలనీ సుల్తాన్ మహమ్మద్ బెన్ ఆరాఫా నేడు ఫ్రెంచి ప్రభుత్వానికి తెలియజేశారు.

సర్వపక్ష ప్రాతినిధ్యంగల ప్రభుత్వాన్ని వెంటనే స్థాపించవలసిందన్న తమ కోర్కెకు సుల్తాన్ ఇచ్చిన జవాబును పరిశీలించే నిమిత్తం ఫ్రెంచిమంత్రివర్గం నేడు సమావేశమయింది.

తన నాయకత్వాన్ని అంగీకరించడానికి నేషనలిస్టుపార్టీలు పూర్తిగా నిరాకరించినందున వారితో సంప్రతించడం అసంభవమనీ, అయితే, అన్ని ప్రజాస్వామిక రాజ్యాలలో వలెనే ప్రతిపక్షం ఉనికికి అంగీకరిస్తాననీ ఆయన తన లేఖలో పేర్కొన్నారు

ప్రభుత్వం వేడే ఏర్పాటుకావాలన్న ఫ్రెంచివారి సూచనకు కూడా ఆయన ఆక్షేపణ తెలుపుతూ, వారు పెటిన గడువు పొడిగించబడాలని సూచించారు కూడా.

కాసబ్లాంకాలో అల్లరులు

కాసబ్లాంకా ఆగస్టు 18 — ఒక మొరాకన్ పొగాకువర్తకుని నేడు దౌర్జన్యవాదులు తగులబెట్టడంతో గత 24 గంటలలోను నిహతులైన వారి సంఖ్య ఐదుకు హెచ్చి, నగరంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డది.

నేషనలిస్టు ప్రదర్శకులకు, పోలీసులకు మధ్య అంబ్‌పేటలో పెక్కుచోట్ల సంఘర్షణలు జరిగాయి.

నేటి సంఘర్షణలలో మరి ఇద్దరు మొరాకనులు కూడా నిహతులైనారు.

రెండు సంవత్సరాల క్రితం ప్రజాదరణకు నోచుకొన్న మాజీ సుల్తాన్ మహమ్మద్ బెన్ యూసుఫ్‌ను పదచ్యుతుడు కావించబడిన వార్షికదినం ఆగస్టు 20 వ. యిప్పటికే ఉద్రిక్తమై వున్న పరిస్థితి మరింతగా విషమించవచ్చు ననుకొంటున్నారు.

వజిర్స్ పోటీలను కంట్రోలు చేయడానికి పార్లమెంటుకు అధికారమిస్తున్న తీర్మానాన్ని బొంబాయి అసెంబ్లీ బుధవారంనాడు ఆమోదించింది.

టెహరాన్‌లో మరి ఆరుగురి ఉరితీత

షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట చేసినందుకు

టెహరాన్, ఆగస్టు 18 — షా ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి జరిగిన కుట గత వేసవిలో కనుగొనబడడం సందర్భంగా దానితో సంబంధం వున్నట్లు ఆరోపించబడిన మరి ఆరుగురు ఉద్యోగులు సైనికదళంచే కాల్చి చంపివేయబడ్డారు.

దీనితో ఈ కుట్ర సందర్భంగా ఉరితీయబడినవారి సంఖ్య 27 అవుతున్నది.

44 మంది వుద్యోగులకు విధించబడిన మరణదండనను యావజ్జీవ ఖైదీగా మార్చారు.

సమితి అభిమాన సంఘాల ప్రపంచ సమాఖ్య

ఈ ఏడాది సభకు విజయలక్ష్మి అధ్యక్షత వహించవచ్చునట

వాషింగ్టన్, ఆగస్టు 17—మిత్రరాజ్య సమితి అభిమానించే సంఘాల ప్రపంచ సమాఖ్య పదవ సర్వసభ్య సమావేశం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఆరవ తేదీ మొదలు 11వ తేదీవరకు బ్యాంగ్‌కాక్‌లో సమావేశమైనప్పుడు లండన్‌లోని ఇండియా హైకమిషనర్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ అధ్యక్షత వహించవచ్చునని ఈ సమాఖ్యకు చెందిన ఇండియన్ అసోసియేషన్ నేడు ఇక్కడ ప్రకటించింది.

పండు, మీ జీవితం ఆఖరివరకు ఫలితం చెప్పను



పితురార్జితం, స్వార్జితం, యితర ఆస్తి సంపాదప్రయోగం, సంతానం, బంధుమిత్ర శత్రు కారణములు, భూములు గృహయోగ లక్షణములు, విద్యా వుద్యోగ వివరం, వ్యాపారము, లేక యితర వృత్తులు, ధన జాతకము, ఋణ జాతకము వగైరా వివరములతో భూత, భవిష్యత్, వర్తమానంలో తెలుసుకొనగోరితే వెంటనే ఒక కార్డుపై మీకు యిష్టమగు ఒక పండు పేరున్ను, మీ యింటి పేరు, తండ్రి పేరు, మీ పేరు, వయస్సు వేసి, (ఆడవారికి పెనిమిటి పేరు) కార్డు వ్రాసి పోస్టు చేస్తే, 3 రోజులలో మీ జాతకము వ్రాసి పంపుతాము. చార్జీ వి. పి. తో సహా రు 4-4-0 లు. మరియు నవగ్రహ శాంతి గల సఫికట్టు పత్రికరించి దుష్టగ్రహములకు 3 సం॥ గ్యారంటీగా శాంతిపర్చును. చార్జి వి.పి.తో సహా రు. 7-10-0. 20 సం॥నుంచి గుంటూరుజిల్లాలో ప్రఖ్యాతి గాంచినాము. యం. ఇబ్రాహిమ్‌ఖాన్ సన్స్, అస్ట్రాలజర్స్, పాత్తూరువారితోట, గుంటూరు. (ఆంధ్ర)



పసిబిడ్డల మృదుచర్మానికి మరింత రక్షణ అవసరం

కూటికురా సోప్ CUTICURA SOAP ముఖమల్‌వలె సున్నమైన పసిబిడ్డల చర్మం మనుపును కాపాడి, ఆరోగ్యకరంగా వుంచుతూ, ఉష్ణదేశాలకు అవసరమైన చల్లదనం కలిగిస్తుంది.



554

కుటికూరా సోప్

CUTICURA SOAP

AOX-255 TEL

అది ఒక మహత్ కార్యము



నూనెకోసం వెతకటము

నూనెకోసం వెతకటం, ఎంతోకాలం పట్టడమేకాకుండా మిక్కిలి వ్యయప్రయాసలతోకూడిన పని అని మీకు తెలుసునా? నేలకొలడి అడుగుల క్రింద భూగర్భంలో నూనె ఊటలు ఉంటాయి. అయినప్పటికి నూనె గవేషులు భూమిని వైమానిక అయస్కాంతపు పరీక్షలు చేయడానికి భూమట్టముయొక్క ఛాయాచిత్రాలను తయారుచేయడానికి వ్యోమయానం చేయవలసిందే. లేకపోతే భూకంప చిహ్నాలను తెలుసుకునేందుకు కృత్రిమ భూకంపాన్ని వారు కలిగించనైనా కలిగించవచ్చు. వీటివల్ల కలిగే ఫలితాంశాలను భూమి సంబంధపు భౌతిక రసాయన శాలలలో పరిశోధించిన తరువాత పరీక్షాకూపాలు త్రవ్వబడతాయి. ఈ కూపాలు మూడుమైళ్లకు పైబడి లోతుగా ఉంటాయి.

అనేకసంవత్సరాలనుండి భారతదేశంలో నూనె వెతకటంలో, అస్సామ్ ఆయిల్ కంపెనీవారు అగ్రగణ్యులు. వీరు యీమధ్య ఉత్తర అస్సామ్‌లో నాహర్‌కాటియాలో ఒక క్రొత్తనూనె ఊటను కనిపెట్టారు. ఈ గవేషణకు వీరు కోట్లకొలది రూపాయలను ఖర్చుచేశారు. దీని అభివృద్ధికోసం ఇతోధికంగా వీరు ఖర్చుచేయవలసి ఉంటుంది కూడా.

అయినప్పటికి నూనె ఊటలను ఎక్కువగా కనిపెట్టడానికి యీ గవేషణ సాగుతూనేఉంది. భారతదేశపు కార్మికాభివృద్ధికి చూపుకందని యీ నూనె ఊటలు అత్యంత ముఖ్యమైనవి. హెలికాప్టర్లు, ఏరియో మాగ్నెటో-మీటర్లు మొదలగు నూతన కార్మిక పరికరాలు దీనికి ఉపయోగింప బడుతున్నాయి. విదేశీయ నూనెను కొనుటలో భారతదేశపు పరాధీనతను బాపుటకు వీరు ఏమాత్రం శక్తివంచన చేయుటంలేదు.

అస్సామ్ ఆయిల్ కంపెనీ అన్నిటిని చేస్తుంది

BOC

నూనె ఊటకొరకు గవేషణ . భూమిని త్రవ్వుట . మూనెతీయడం . శుద్ధీకరణ

బిఒసి బర్మా నూనెకంపెనీల శ్రేణిలో ఒకవ్యక్తి

STATE LIBRARY HYDERABAD

బీహారులో విద్యార్థుల ప్రదర్శనాలు

ప్రభుత్వం చర్యకు నిరసనగా

పాట్నా, ఆగస్టు 18 — బీహారులో నేడు ఏలాంటి సంఘటన లేకుండా జరిగిపోయింది.

రాష్ట్రంలో అనేకచోట్ల విద్యార్థుల ఊరేగింపులు, ప్రదర్శనాలు జరిగినట్లు, అయితే అన్నీ ప్రశాంతంగానే సాగిపోయినట్లు ఇక్కడికి వార్తలు వచ్చినవి.

పాట్నాలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ అనేక ప్రదర్శనాలు జరిపారు. యూనివర్సిటీ గ్రౌండ్సులో ఒక బహిరంగ సభను కూడా జరిపారు. ఈ సభలో ముగ్గురు విద్యార్థులతో ఒక రాయబారవర్గాన్ని ప్రధాని నెహ్రూను కలుసుకోవడానికై ఢిల్లీకి పంపించవలెనని కూడా నిర్ణయించబడింది.

నిన్న ముజఫర్ పూర్ జిల్లాలోని ఆట్రీహార్ తాణాపైన రిజిస్ట్రేషన్ ఆఫీసుపైన విద్యార్థులు దాడిచేసి ఆ కార్యాలయంలోని రికార్డులను కాల్చివేసినారని, ఇతర ఆస్తిపాస్తులకు కూడా నష్టం చేకూర్చినారని ప్రభుత్వం ప్రకటించింది.

పూర్ణియా జిల్లాలో సింరాహా రైల్వేస్టేషన్ మీద కూడా విద్యార్థులు దాడి చేసినారని, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళ తుపాకులు ఎత్తుకొని పోయినారని ఈ ప్రకటనలో వివరించబడింది.

గయలో చౌక్ సమీపంలో వున్న స్టేట్ ట్రాన్స్ పోర్టు ఆఫీసు తలుపులను బద్దలు కొట్టడానికి విద్యార్థి ప్రదర్శకులు యత్నించారని, ఇంతలో పోలీసులు రాగా వారు వెళ్ళిపోయినారని వివరించబడింది. ట్రాన్స్ పోర్ట్ ఆఫీసులోని టిక్కెట్లు, టెలిఫోన్లు ప్రదర్శకులు ఎత్తుకొనిపోయినారట.

ఔరంగాబాద్ లోని అంచల్ అధికారి కార్యాలయంలోని రికార్డులన్నీ ఎత్తుకొనిపోయినారని, తాణా భవనంపై రాళ్ళు వేసినారని కూడా ప్రభుత్వం వివరించింది.

జోగ్బని వద్ద అరారియాకు చెందిన 50 మంది విద్యార్థులు రైలును ఆపి, ఇంజన్ పై రాళ్ళు రువ్వినారట.

నేపాల్ కు అఖిల పక్ష మిశ్రమ మంత్రివర్గం

ఖట్మండూ, ఆగస్టు 18— నేపాల్ లోని అయిదు ముఖ్యమైన రాజకీయపక్ష నాయకులను రేపు రాజసౌధానికి నేపాల్ రాజు ఆహ్వానించినాడని తెలుస్తున్నది.

నేపాలీ కాంగ్రెసు, నేషనల్ డెమొక్రాటిక్ పార్టీలు, గూర్ఖాపరిషత్, నేపాలీ ప్రజాపరిషత్, నేపాలీ నేషనల్ కాంగ్రెసులు అయిదూ రాజు చేత ఆహ్వానింప బడినవి.

ఈ పార్టీల నాయకులందరూ ఈ ఆహ్వానాన్ని ఆమోదించినట్టుకూడా తెలుస్తున్నది.

రేపు జరుగనున్న ఈ రాజకీయ పక్షాల నాయకుల సమావేశంలో అఖిల పక్ష మిశ్రమ మంత్రివర్గాన్ని స్థాపించవలసిందిగా రాజు ప్రతిపాదించ వచ్చునని భావించబడుతున్నది.

అరేబియా సముద్రంలో చిక్కుపడిన బ్రిటిష్ నౌక

బొంబాయి, ఆగస్టు 18— బొంబాయి కస్తున్న బ్రిటిష్ నౌక "చింపోనా" సౌరాష్ట్ర తీరానగల ద్వారక రేవుకు పదిమైళ్ళ దూరాన అరేబియా సముద్రంలో వుంది. ఇంజన్ చెడిపోయినందువల్ల సముద్ర మధ్యంలో చిక్కుబడిపోయినట్లు వైర్లెస్ సందేశం పంపించింది.

బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీకి చెందిన ఈ నౌక కరాచీ మీదుగా ఇండియాకు వస్తున్నది.

ఆ సమీపానే వున్న "ద్వారక చివిండా" అనే నౌకలు ఈ సందేశాన్ని అందుకొని దానికి సహాయం చెయ్యడానికి వెళ్ళినాయి.

పాఫోస్, (సైప్రస్) ఆగస్టు 18 దౌర్జన్యవాదులనే అనుమానంపై బ్రిటిష్ సైనికులు, పోలీసులు నేటి వేకువ ఝామున పాఫోస్ లోని అయిదు యిళ్ళపై దాడి జరిపి అయిదుగురు గ్రీక్ యువకులను అరెస్టు చేసి, నికోసియాలోని ఒక జైలుకు పంపారు.

SCREEN

(The most popular English Film News Paper.)

ఈ వారం సంచికలో

(స్వాతంత్ర్య వార్షికోత్సవ ప్రత్యేక సంచిక)

'జిప్సీ' హాలీవుడ్ పయనము—బొంబాయి విమానాశ్రయంలోని దృశ్యాలు.

* * *

"ఆన్" నటి నదీరా వివాహము—పెండ్లి విఫలమైందట.

* * *

విదేశాలలో భారత చిత్రాల గిరాకీ—'నటుల' చిత్రాలకువుండే సాధకాల వివరణ.

* * *

నా నటనా విధానంలో కొత్త దృక్పథాలు — కొత్తగా విడుదలైన జపాన్ చిత్ర సమీక్ష.

* * *

ఎవరో తెలుసునా!—సముద్ర నెం. 24 పజిల్.

* * *

వెనుక పేరుపడ్డ నటుడు నేడు 'చిన్న చిత్రాల' నిర్మాత — ఉదయ కుమార్ జీవితం.

* * *

చిత్రాలు: షీలా రమణి (ముఖచిత్రం) కొత్త తార మీను, సావిత్రుల వర్ణ చిత్రాలు. నమితా సిన్హాపై ఫీచర్.

వెల: నాలుగు అణాలు

పాఠకులు తమకు కావలసిన కాపీలకు లోకల్ ఏజంట్లవద్ద ఆర్డరు యివ్వండి. లేదా మాకు వ్రాయండి.

సర్క్యులేషన్ మేనేజరు,

"స్క్రీన్"

న్యూస్ పేపర్ హౌస్, సాసూన్ డాక్, కొలాబా, బొంబాయి-5.

"గోవా ఇండియాలో విలీనం కావడమే గోవా ప్రజల అభిమతం"

విదేశపత్రికా విలేకరుల స్పష్టీకరణ

భారతీయ సత్యాగ్రహులకు ఊతగా గోవాలో పెద్దపెట్టున సత్యాగ్రహానికి తిరిగి సన్నాహాలు

బెల్గామ్, ఆగస్టు 18—

సమూహ సత్యాగ్రహం నిలిపివేయవలదని గోవాలోని ప్రజలు వందల సంఖ్యలో భారతీయులకు విజ్ఞప్తులు పంపినారనీ, ఈసారి భారతీయ సత్యాగ్రహులను పోర్చుగీసు పోలీసులు తమ మరతుపాకులకు ఎరచేసేముందు తామే అడ్డుపడి ఆత్మార్పణం చెయ్యనున్నామని విశదపరచినారనీ యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా బొంబాయి విలేకరి వ్రాస్తున్నాడు.

ఇది ఇలావుండగా, గోవా ప్రజలు గోవా ఇండియాలో విలీనం కావాలనే ప్రగాఢవాంఛను వెలిబుచ్చినారనీ, పోర్చుగీసు వారి దమననీతిని వారు తీవ్రంగా నిరసిస్తున్నారనీ గోవాలో పర్యటించివచ్చిన విదేశీ పత్రికా విలేకరులు నేడిక్కడ స్పష్టంగా ప్రకటించారు.

బొంబాయినుంచి యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా విలేకరి యిలా వ్రాస్తున్నాడు:

"గోవా విముక్తికై సమూహ సత్యాగ్రహం రద్దుచెయ్య వలదనీ, విరమింప వలదనీ గోవాలోని వందలాది ప్రజలు భారతీయులకు ఆందోళనతో విజ్ఞప్తులు పంపారు.

"శాంతియుతులైన, నిరాయుధులైన భారతీయ సత్యాగ్రహులను ఒక్కుమ్మడిగా పోర్చుగీసు అధికారులు చంపివేయడం పట్ల గోవా ప్రజలు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు; బుడతకీచుల దురంతాన్ని ఖండించారు కూడా. ఇప్పుడు గోవాలో ప్రవేశించగోరే భారతీయులు నిస్సహాయులు కాబోరు. వారిని పోర్చుగీసువారు తమ తుపాకిగుండ్లకు ఎరచేసే బదులు మేమే అడ్డువడి ప్రాణత్యాగం చేస్తాము" అని కూడా గోవా ప్రజలు భారతీయులకు పంపిన విజ్ఞప్తిలో విశదపరిచారు.

"గోవా ప్రజల అభయం భారతీయ సత్యాగ్రహులకు మరింత ఉత్సాహ మిచ్చినది. శాంతి పూర్వకమైన సత్యాగ్రహం ద్వారానే తాడోపేడో తేల్చుకోడానికి సన్నద్ధమౌతున్నారు.

"ఈసారి భారతీయ సత్యాగ్రహ దళాలు గోవాలో ప్రవేశించినప్పుడు అదే సమయంలో గోవాలో ప్రజలు వందల సంఖ్యలో సత్యాగ్రహం చెయ్యడానికి కృతనిశ్చయులై వున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది."

విదేశ పత్రికా ప్రతినిధుల కథనం

ఆగస్టు 15వ తేదీన మూక వుమ్మడిగా జరిగిన సత్యాగ్రహాన్ని స్వయంగా పరిశీలించడం నిమిత్తం గోవాలో ప్రవేశించడానికి అనుమతి యిచ్చిన ఏడుగురు విదేశ పత్రికా విలేకరులు గోవాలో కొద్దిరోజులువున్న పిమ్మట శుక్రవారంనాడు బెల్గామ్ కు తిరిగి వచ్చారు.

వారు గోవాలో పరిస్థితి గురించి, సంఘటనలు గురించి అనేక విషయాలు వెల్లడించారు కాని తమపేర్లను వార్తలలో బైటపెట్టవలదని కోరారు.

ఒక విదేశ పత్రికా ప్రతినిధి ప్రెస్ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరితో ముచ్చటిస్తూ ఆగస్టు 15వ తేదీన ప్రదర్శకులపై పోలీసులు కాల్పులు సాగించగా ఇద్దరు మాత్రమే మరణించినట్లు గోవా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వివిధ ప్రాంతాలలో కనీసం 13 మంది సత్యాగ్రహులయినా ఆత్మార్పణ చేసినట్లు అధికార వర్గాలలో విచారించగా తెలియవచ్చిందని వెల్లడించాడు.

విలేకరుల పేర్లు దిగువ తెల్పబడినవి:

హెరోల్డ్ మిల్క్స్ (అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ అమెరికా), ఎలిజబెత్ పాట్రిడ్జ్ ("మ్యాంచెస్టర్ గార్డియన్" లండన్), ఫిలిప్ డీన్ ("అబ్జర్వర్" లండన్) పీస్ లాండ్ (బి. బి. సి), లూయీస్ హెరాన్ ("టైమ్స్" లండన్), కెన్నెత్ ఏమ్స్ ("డెయిలీ మెయిల్" లండన్), పీటర్ జాక్సన్ (రాయిటర్).

"అనవసరంగా, అనుచితంగా కాల్పులు"

కాల్పులను కళ్ళార చూచిన ఒక విలేకరి పి. టి. ఐ. తో మాట్లాడుతూ ఇద్దరు సత్యాగ్రహులపై పోలీసులు అనవసరంగా, అనుచితంగా కాల్పులు సాగించి వారిని పొట్టనబెట్టుకొన్నారన్నాడు. ఒక పోర్చుగీసు పోలీసు ఆఫీసరు ఒక సత్యాగ్రహి వీపుపై కాల్పులు సాగించాడు.

మరి యిద్దరు యిలా అన్నారు:

"పంజిమ్ లో దుకాణాలవద్ద, వ్యాపార కేంద్రాలలోను, చౌరస్తాల వద్దను చాలామంది ప్రజలతో మేము ముఖాముఖి మాట్లాడినాము. ప్రజలలో అత్యధికులు గోవా ఇండియాలో విలీనం కావాలనే వాంఛిస్తున్నారని ఆ సంభాషణలవల్ల తేలింది. గోవాలో పౌరస్వత్వాలు నిరాకరించబడినందుకు చాలా మంది ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది.

అయితే, ఒక విలేకరి వేరొక అభిప్రాయాన్ని ప్రకటించాడు. "ప్రజలు మొత్తం మీద రాజకీయ సమస్యలు గురించి అంతగా పట్టించుకొంటున్నట్లు కన్పించదు. ప్రజలలో ఎట్టి ఉద్రిక్తత కన్పించదు. అయితే ప్రభుత్వపు దమననీతిపట్ల ప్రజల భయాందోళనలు మాత్రం సువ్యక్తమౌతున్నవి"

పోర్చుగీసు ప్రభుత్వ అధికారి ఒకరు గోవా ఇండియాలో త్వరగా విలీనం కావాలనే అభిప్రాయాన్ని ధైర్యంగా వెల్లడించినట్లు మరొక విలేకరి చెప్పారు. ఆయన భార్య సత్యాగ్రహం చెయ్యదలచిందనికూడా వెల్లడించారు.

గోవా గవర్నర్-జనరల్, జనరల్ గ్వెడెస్ ఆగస్టు 12వ తేదీన పత్రికా ప్రతినిధులతో జరిపిన గోష్ఠిపైకూడా విదేశ పత్రికా విలేకరులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

"అదంతా ఒక ఫార్సు" అని ఒకరన్నారు.

"గోవా మాదేనని లెక్చర్లు కొట్టి మమ్ములను పంపడానికి ప్రయత్నించారు సత్యాగ్రహోద్యమం గురించి, సత్యాగ్రహులపై పోలీసువారి చర్యలు గురించి మేము పదేపదే అడిగినా సూటి సమాధానాలు లేక ఏవో లెక్చర్లు కొట్టారు.

"ఇద్దరు ప్రదర్శకులు మాత్రమే మరణించారని ఆ సమావేశంలో చెప్పగా, ఒక విలేకరి బల్లగుద్ది నిరసన తెల్పారు. ఇంత రభస జరిగిన పిమ్మటనే కాజిలీరాక్ - కొల్లెమ్ మధ్య రైలు మార్గంలో మందు గనులు పెట్టినమాట వాస్తవమేనని గవర్నర్ - జనరల్ ఒప్పుకొన్నాడు" అని ఒక విలేకరి వెల్లడించాడు.

సభలో నినాదాల కోసం దేవురింపు!

మరొక విలేకరి తాను చూచిన ఒక బహిరంగసభ గురించి యిలా చెప్పాడు:

"ఒక బహిరంగ సభలో ఒక పోర్చుగీసు పోలీసుఆఫీసర్ "పోర్చుగీసుకు జై", "సాలజార్ కు జై" అనే నినాదాలు చేశాడు. ప్రేక్షకులు కూడా అట్టి నినాదాలు చేస్తారని గంపెడంత ఆశతో ఎదురు చూచాడు కాని పాపం ఆయనకు ఆశాభంగం కలిగింది. అంతట ప్రక్కనవున్న అధికారులు నినాదాలు చెయ్యవలెనని పదేపదే కోరగా ఒకరిద్దరు మాత్రం "పోర్చుగీసుకు జై" అని క్షీణస్వరంలో వినిపించారు.

"గోవా చీకటికొట్టు"

500 మంది సత్యాగ్రహులను ఒక చిన్న గదిలో కుక్కినారట

నాగపూర్, ఆగస్టు 18— ఆగస్టు 15వ తేదీన శ్రీ ఆనందకుమారి అగ్రవాల్, మిస్టర్ ఏ. ఆర్. వరాకిగార్ల నాయకత్వాన గోవాలో ప్రవేశించిన దాదాపు 500 మంది సత్యాగ్రహులను పోర్చుగీసు అధికారులు ఒక గ్రామంలో ఒక చిన్నగదిలో కుక్కి తలుపులు బిగించి రాత్రిల్లా వుంచినట్లు ఇక్కడకు వార్త చేరింది వీరిలో నలుగురు మహిళా సత్యాగ్రహులు.

ఒక అరగంటలో 60 మంది వలంటీర్లు స్పృహతప్పి పడిపోయినట్లు కూడా తెలుస్తున్నది.

మర్గ అనే గ్రామంలో ఈ దారుణం జరిగినట్లు మిస్టర్ వరాకి వెల్లడించాడు.

ఆ గది పొడవు 30 అడుగులు, వెడల్పు 25 అడుగులు. ప్రవేశమార్గం ఒక్కటే వుంది. ఒక అరగంట పిమ్మట తలుపులు తెరచినారట.

పోర్చుగీసు సైనికులు అడపా దడపా వచ్చి కొంతమంది సత్యాగ్రహులను బైటకు లాగి, చావమోది, తిరిగి గదిలోకి త్రోసి తలుపులు మూశారు. తెల్లవారేవరకు వారు ఈ హింసాకాండను సాగిస్తూనే వున్నారు.

ఉదయం తలుపులు తెరవగా దాదాపు 20 మంది స్పృహతప్పి పడివున్నారు.

మహిళా సత్యాగ్రహులను అప్పజెప్పవలెనంటూ ఒత్తిడి

530 మంది సత్యాగ్రహులలో చాలామంది తమ తమ యిళ్ళకు తిరిగి వెళ్లారు.

తలకు, కాళ్ళకు గట్టిదెబ్బలు తగిలిన మిస్టర్ వరాకి 19వ తేదీన ఇక్కడకు రానున్నారు.

గోవాలో ప్రవేశించినప్పుడు ఒక సారి ఇద్దరు మహిళాసత్యాగ్రహులను అప్పగించివేయడానికి నిరాకరించినందుకు రెండవ సారి, ఇండియాకు గెంటివేయబడినప్పుడు మూడవ సారి తనను పోర్చుగీసు అధికారులు చితుకకొట్టినారని ఆయన చెప్పినట్లు బెల్గామ్ నుంచి వార్త చేరింది.

గుండు దెబ్బలు తగిలిన సత్యాగ్రహిపై లాఠీల ప్రయోగం

పోర్చుగీసువారి రాక్షసకృత్యానికి ఆయన ఒక ఉదాహరణ చెబుతూ, తుపాకిగుండు దెబ్బ తగిలి రక్తం ప్రవహిస్తున్న ఒక సత్యాగ్రహియోధుని బుడతకీచు కిరాతకులు లాగి, లాఠీలతో మోది ఇండియా సరిహద్దులో ఒక కాల్వలో విసిరివేశారని చెప్పాడు.

మరొక చీకటికొట్టు: మరిముగ్గురి మృతి

హుబ్లి, ఆగస్టు 18 — 15వ తేదీన గోవాలో సత్యాగ్రహం చేసిన 19 మంది గడగ్ దళం లీడర్ల నాయకుడు శ్రీ ఈశ్వరప్ప హొంగుడి, 17 మంది వలంటీర్లు నేటి సాయంకాలం ఇక్కడకు తిరిగి వచ్చారు వీరందరికీ వొంటి నిండా గాయాలువున్నవి. ఈ జట్టులోని ఇద్దరు పోర్చుగీసువారి కాల్పులకు గురై వీరమరణం చెందారు

ఆగస్టు 15వ తేదీ ఉదయం తాము గోవాలోకి 15 మైళ్ళు నడచి పర్రా అనే గ్రామం చేరుకొన్నామనీ, అక్కడ ఒక దేవాలయంపై భారత జాతీయ పతాకను ప్రతిష్ఠించినామనీ, మూడు గంటలసేపు నినాదాలు చేసినామనీ శ్రీ హొంగుడి పత్రికా విలేకరులకు తెలియజేశారు.

మధ్యాహ్నం జీపులో పోర్చుగీసు పోలీసులు వచ్చి సత్యాగ్రహులను క్రూరంగా కొట్టినారట. తరువాత 160 మంది సత్యాగ్రహులు కల మరొకదళం ఆ గ్రామం చేరింది వారినందరినీ ఆ దేవాలయంలో ఒక చిన్న గదిలోకి త్రోసివేశారు సత్యాగ్రహులు ఆ చీకటి కొట్టులోకి పోతూవుండగా పోర్చుగీసు పోలీసులు కాల్పులు సాగించారు.

శ్రీ గజేంద్రగడ్, శ్రీ హనుమంతప్ప బెంగుంటి అనే గడగ్ వలంటీర్లు అక్కడికక్కడే నేలకూలారు. వారి శవాలను పోలీసులు ఎచ్చటికో తీసుకొనివెళ్ళి గదితలుపులు బిగించివేశారు. మర్నాటి వుదయం సత్యాగ్రహులను ఇండియా సరిహద్దుకు గెంటివేశారు.

వన్నాలాల్ జాదవ్ అనే సత్యాగ్రహి కూడా మరణించినట్లు బెల్గామ్ నుంచి వార్త చేరింది.

ఆగస్టు 15న బాండా, ఆరోండా మార్గాల నుంచి గోవాలో ప్రవేశించిన కర్ణాటక దళంలోనివారు (ముగ్గురు మినహా తక్కినవారు) ఇళ్ళకు వెళ్ళుతూ బెల్గామ్ కు తిరిగివచ్చినట్లు అక్కడనుంచి వార్త చేరింది ఈ దళంలో 400 మంది కలరు. ముగ్గురు పోర్చుగీసువారి కాల్పులకు గురియై మృతిచెందారు. పైన పేర్కొన్న ముగ్గురు ఈ దళంలోనివారేనట ఈ దళానికి కర్ణాటక కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ ఉపాధ్యాయ నాయకుడు.

గోవాలో 7గురు సత్యాగ్రహుల నిర్బంధం

పోర్చుగీసు పోలీసుల ప్రకటన

పంజిమ్ (గోవా), ఆగస్టు 17—"ఇండియాకు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడని" ఏడుగురు సత్యాగ్రహులను తాము డిటెయిన్ చేస్తున్నట్లు పోర్చుగీసు పోలీసులు నేడు ప్రకటించారు.

గత సోమవారంనాడు సమూహ సత్యాగ్రహం సందర్భంలో వీరు గోవాలో ప్రవేశించారు.

నిన్న సాయంకాలం కొత్తగా 60 మంది భారతీయులు డయ్యూలో ప్రవేశించినారనీ, వారిని పోలీసు స్టేషన్ లో డిటెయిన్ చేసి పరీక్షించిన పిమ్మట వెళ్ళగొట్టినామని కూడా అధికార ప్రకటనలో వెల్లడించబడింది

హత, క్షతగాత్రుల వివరాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 18— ఆగస్టు 15వ తేదీన గోవాలో సమూహ సత్యాగ్రహం సందర్భంలో పోర్చుగీసువారి కాల్పులకు గురై హత, క్షతగాత్రులైనవారిని గురించి తాజా అధికార సమాచారాన్ని నేడు రాజ్యసభలో చైర్మన్ డాక్టర్ ఎస్. రాధాకృష్ణ వెల్లడించారు

ఇప్పటికి 15 మంది మృతిచెందినట్లు తెలుస్తున్నదనీ. 225 మంది తీవ్రంగా క్షతగాత్రులైనారనీ, వీరిలో 38 మందికి బలమైన గాయాలు తగిలినవనీ, మరి 10 మంది జాడ తెలియడంలేదనీ, వీరిలో ఏడుగురు మరణించి వుంటారని భావించబడుతున్నదనీ, జాడ తెలియనివారిలో కనీసం ఒక్కరైనా డిటెయిన్ చెయ్యబడి వుంటారనీ డాక్టర్ రాధాకృష్ణ తెలియజేశారు.

ప్రధాని పండిట్ నెహ్రూ కూడా లోక్ సభలో ఇట్టి ప్రకటన చేశారు.

ఆంధ్రరాష్ట్రానికి బ్రాడ్ కాస్టింగ్ సౌకర్యాలు

మంత్రి కేస్కర్ వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 17— ఆంధ్రలో మరి రెండు రేడియో స్టేషన్లను ప్రారంభింపవలసిందిగా కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు మెమొరాండం పంపినాడని నేడు రాజ్యసభలో శ్రీ పల్లంరాజుగారి ప్రశ్నకు సమాచార శాఖ మంత్రి డాక్టర్ బి. వి. కేస్కర్ సమాధానమిచ్చారు.

మంత్రి కేస్కర్ వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఈ సమాధానంలో ఆంధ్రరాష్ట్రం మొత్తానికి బ్రాడ్ కాస్టింగ్ సౌకర్యాలు కలుగజేసే విషయమై ద్వితీయ ప్రణాళికలో పరిశీలించబడగలదని, అయితే దీనికి మరి రెండు స్టేషన్లను ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని కూడా ఆయన వివరించారు.

విజయవాడలో 70 కిలోవాట్ల మీడియం వేవ్ ట్రాన్స్ మీటర్ మొదటి పంచవర్ష ప్రణాళిక క్రింద స్థాపించబడుతున్నదని, కర్నూలులో అగ్జిలరీ స్టేషన్ కూడా నిర్మించబడగలదని మంత్రి వివరించారు.

అంతర్జాతీయ సభలకు భవనం

ఢిల్లీలో కొత్తగా నిర్మాణం

న్యూఢిల్లీ, ఆగస్టు 17— జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు జరపడానికి అనువుగా న్యూఢిల్లీలో కొత్తగా ఒక భవనాన్ని నిర్మించడానికి ఇండియా ప్రభుత్వం నిశ్చయించింది 1956 నవంబరులో జరుగనున్న అంతర్జాతీయ విజ్ఞానసమితి సమావేశాలు జరిగేనాటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయగలరని కూడా దీనిని గురించి నేడు వెలువడిన ప్రకటనలో స్పష్టీకరణ జరిగింది.

ఇండియా గేటుకు సమీపంలో కింగ్ ఎడ్వర్డ్ రోడ్డులో ఈ భవన నిర్మాణానికి పునాదులు త్రవ్వుతున్నారు. మూడు అంతస్థులతో వుండే ఈ భవన నిర్మాణానికి, దానిలోని సామానులు, ఏర్ కండిషన్ ఏర్పాట్లు, అనేక భాషలలో ఉపన్యాసాలు వినపడడానికి వీలు కల్పే యంత్రాలు వగైరాలు కాక దాదాపు 374 లక్షల రూపాయల వరకు ఖర్చు కాగలదని అంచనా వేస్తున్నారు.

మరి నలుగురు అమరవీరులకు అంత్యక్రియలు

పూనా, గోవాలలో

పూనా, ఆగస్టు 17— ఆగస్టు 15వ తేదీన సమూహ సత్యాగ్రహ సందర్భంలో గోవాలో పోర్చుగీసు అధికారుల మరతుపాకులకు గుండె ఎదురిచ్చి వీరమరణం చెందిన సర్దార్ కర్నయిల్ సింగ్, మధుకర్, దామోదర్ చౌధురి, రాజాభావు మహంకాళ్ గారలకు నేటి సాయంకాలం ఇక్కడ సమస్త మర్యాదలతో అంత్యక్రియలు జరుపబడినవి.

అమరవీరుల భౌతిక కాయాలను బొంబాయి మీదుగా వారి వారి స్వగ్రామాలకు తీసుకు వెళ్ళవలెననే ఉద్దేశంతో ఇక్కడకు తీసుకొని వచ్చారు.

పోలీసుల ఆంక్ష

అయితే, పూనా పోలీసులు బొంబాయి ప్రభుత్వం ఉత్తరువులననుసరించి, సత్యాగ్రహ యోధుల కళేబరాలను పూనాదాటి తీసుకువెళ్ళ వీలులేదని అఖిల పక్ష గోవా విమోచన సహాయసమితికి నోటీసు జారీచేశారు. అమరవీరులకు పూనాలోనే దహన సంస్కారాలు జరుపవలెనని ఉత్తరువు చేశారు కూడా.

బొంబాయిలో అల్లరుల ఫలితంగా యిట్టి ఉత్తరువులు జారీ చెయ్యబడినవట.

ఒక సత్యాగ్రహికి పోర్చుగీసువారిచే అంత్యక్రియలు

సావంత్ వాడి, ఆగస్టు 17— గోవా విమోచనకై ఆగస్టు 15వ తేదీన ఫాల్యా (గోవా) వద్ద ఆత్మార్పణం చేసిన రాజస్థాన్ ప్రజా-సోషలిస్టు నాయకుడు శ్రీ పన్నాలాల్ యాదవ్ భౌతికకాయాన్ని సత్యాగ్రహులకు తిరిగి ఇచ్చివేయడానికి పోర్చుగీసు అధికారులు నిరాకరించారు ఒక గ్రామంలో ఆయనకు వారే అంత్యక్రియలు జరిపినట్లు ఇక్కడకు విశ్వసనీయంగా వార్తలు చేరినవి.

హైదరాబాద్ సత్యాగ్రహ దళం

గోవా సరిహద్దుకు బుధవారం చేరిందట

హైదరాబాద్, ఆగస్టు 17—గత 12వ తేదీన హైదరాబాద్, సికింద్రాబాద్ లనుంచి గోవా సత్యాగ్రహోద్యమంలో పాల్గొనడానికి వెళ్ళిన సత్యాగ్రహదళం 15వ తేదీన గోవా సరిహద్దులకు చేరలేకపోయిందని, నేడు ఆ దళం సరిహద్దులకు చేరగలదని సావంత్ వాడినుంచి వచ్చిన టెలిగ్రామ్ వల్ల తెలుస్తున్నది.

బెల్గామ్ నుంచి సావంత్ వాడికి 61 మైళ్ళు వీరు నడచిపోవలసి వచ్చిందట

గోవా విమోచనసమితి నిశ్చయాన్ని బట్టి వీరు గోవాలో ప్రవేశించడమో, ప్రవేశించకుండా వుండడమో జరుగుతుంది.

లండన్ లో పోర్చుగీసు కార్యాలయంవద్ద భారతీయ నవదంపతుల నిరశనదీక్ష

—సత్యాగ్రహుల హత్యపట్ల నిరసనగా

లండన్, ఆగస్టు 18—

సోమవారంనాడు గోవాలో నిరాయుధులైన భారత సత్యాగ్రహులపై పోర్చుగీసువారు అతి దారుణంగా జరిపిన కాల్పుల పట్ల నిరసన సూచకంగా భారతీయ యువ దంపతులిద్దరు నిన్న ఇచ్చటి పోర్చుగీసు రాయబారి కార్యాలయంవద్ద నిరశనదీక్ష ప్రారంభించారు.

ఈ నవదంపతులకు ఇక్కడ రెండు రోజుల క్రిందట వివాహం జరిగింది వధువు శ్రీమతి రబ్బన్ గౌతమ్ (లక్నో), వయస్సు 22 ఏళ్ళు. లండన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వ్యవహారాలను అధ్యయనం చేస్తున్న విద్యార్థిని, వరుడు శ్రీ డి. కె. గౌతమ్ (నైనిటాల్). వయస్సు 24 ఏళ్ళు. మానవశాస్త్రంలో డాక్టరేట్ పొందాడు.

వీరిద్దరితోపాటు లండన్ లో న్యాయశాస్త్రం అధ్యయనం చేస్తున్న శ్రీ ఆర్. వి. వ్యాస్ (బొంబాయి), మరి యిద్దరు భారతీయ విద్యార్థులు శ్రీయుతులు జె లాల్ కాల్విక్లు కూడా నిరాహారదీక్ష సాగిస్తున్నారు. గోవాలో పోర్చుగీసువారు జరిపిన హత్యాకాండవంటి అనాగరిక చర్య మరొకటి వుండబోదని శ్రీ వ్యాస్ పేర్కొన్నాడు.

శ్రీమతి గౌతమ్ "పోర్చుగీసువారు 28 మంది భారతీయులను హత్యచేశారు" అని లిఖించబడిన పెద్ద అట్టను చేత ధరించివున్నది.

శ్రీ గౌతమ్, తక్కిన ముగ్గురు భారతీయ విద్యార్థులు కూడా గాంధీ టోపీలను, నల్లని పొడుగాటి షెర్వాణీలను ధరించివున్నారు. వీరి వద్ద కూడా పోర్చుగీసు కలోనియలిజంను, ఇంపీరియలిజంను ఖండిస్తున్న నినాదాలు లిఖించబడిన పోస్టర్లు వున్నవి.

నేడు కూడా వీరు నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు.

గోవా పరిస్థితిపై బ్రిటిష్ వారి కనువిప్పు

(మన విలేకరి)

లండన్, ఆగస్టు 17 — సోమవారంనాడు గోవాలో నిరాయుధులైన భారతీయ సత్యాగ్రహులను పోర్చుగీసువారు నిర్దాక్షిణ్యంగా హత్యచేసిన పిమ్మట బొంబాయి, ఢిల్లీ, కలకత్తా మున్నగు నగరాలలో జరిగిన హర్తాళ్ సందర్భంలో పాశ్చాత్యులకు వ్యతిరేకంగా ఉప్పెనవలె బయలుదేరిన కల్లోలాలతో గోవా సమస్య తీవ్రతవల్ల ఇచ్చటి బ్రిటిష్ ప్రజలకు తొలిసారిగా కనువిప్పు కలిగింది.

ప్రతియేడు భారత స్వాతంత్ర్య దినోత్సవంనాడు గోవా విమోచనాన్ని కోరుతూ జరుగుతున్న ప్రదర్శనాలకు పెద్ద ప్రాముఖ్యమేమీ ఇవ్వనవసరంలేదంటూ ఇండియాలోని బ్రిటిష్ పత్రికా విలేకరులు పంపుతూవచ్చిన అపోహాద్యోతకములైన ఒక్కొక్కప్పుడు సత్యదూరములయిన, బాధ్యతారహితములైన వార్తలను చదువుతున్న బ్రిటిష్ ప్రజానీకానికి ఇంతవరకు గోవా సమస్య ఎంత తీవ్రమైనదో బోధపడలేదు.

భారత భూభాగంనుంచి పోర్చుగీసువారు వైదొలగిపోవాలని ప్రధాని నెహ్రూ పదే పదే ఉద్ఘాటిస్తున్నప్పటికీ ఇచ్చటి "సన్ డే అబ్జర్వర్" వంటి ప్రముఖ పత్రికల విలేకరులు సయితం గోవా విషయంలో భారతీయులు జరపదలచుకున్న సత్యాగ్రహ మహోద్యమాన్ని, అందుకు వారు చేస్తున్న విపులమైన సన్నాహాలను ఎగతాళి చేస్తూ ఇండియానుంచి తమ పత్రికలకు వార్తలను పంపుతూ వచ్చారు. పైగా, ఈ ప్రదర్శనాలపట్ల గోవాలోని పోర్చుగీసు అధికారులు ఎంతో సహనాన్ని, సహృదయతను ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాన్ని పాఠకులలో కలిగించటానికి ఈ విలేకరులు ప్రయత్నించారు.

మొన్న గోవాలో నిరాయుధులైన సత్యాగ్రహులను పోర్చుగీసు అధికారులు నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపి వేయడంతో ఇప్పుడింక పోర్చుగీసు వారి క్రౌర్యాన్ని కప్పి పుచ్చడానికి పాపం ఈ బ్రిటిష్ పత్రికలకు ఎంతమాత్రం సాధ్యంకాదు.

గోవా సరిహద్దులో ఒకచోట పోర్చుగీసు పోలీసు గస్తీ దళ సభ్యులు అక్కడ వున్న "లండన్ టైమ్స్" పత్రిక విలేకరితో భారత సత్యాగ్రహులను తాము చంపివేసే ఉద్దేశంతోనే తుపాకులతో కాల్చివేశామని గొప్పగా చెప్పుకున్నారు. ఈ భారత సత్యాగ్రహులు చేసిన పాపమల్లా భారత జాతీయ పతాకాలను పోర్చుగీసు భూభాగంలో ప్రతిష్ఠించడానికి, నిర్జనంగా వున్న వీధులలో గోడలకు పోస్టర్లను అతికించడానికి ప్రయత్నించడం, నినాదాలు చేయడం మాత్రమేనని "లండన్ టైమ్స్" విలేకరి వ్రాశాడు దీనిని బట్టి సత్యాగ్రహులు కయ్యానికి కాలుదువ్వే పనులు చేసినా, చేయకపోయినా వారు కనబడగానే కాల్చి చంపివేయవలసిందిగా పోర్చుగీసు అధికారులు గోవాలోని తమ సైనికులకు, పోలీసులకు ఉత్తరువులు జారీచేసినట్లు స్పష్టమౌతున్నది.

ఈ సందర్భంలో ఒక్క పోర్చుగీసు సైనికుడుగాని, పోలీసుగాని, సివిలియన్ గాని మరణించినట్టుగాని, సత్యాగ్రహులచే కొట్టబడినట్టుగాని పోర్చుగీసువారు ఒక్కసారి కూడా ప్రకటించి వుండలేదు. అయినా, ఈ విషయాన్ని బ్రిటిష్ పత్రికలు పూర్తిగా విడిచిపెట్టి కప్పిపుచ్చడం గమనార్హమైన విషయం పోర్చుగీసువారు నాగరికులవలె ప్రవర్తించి వుంటే గోవాలో భారతీయుల రక్తపాతం జరిగి వుండేది కాదని ఇచ్చటి పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

"మాంచెస్టర్ గార్డియన్" విమర్శ

నేడు ఒక్క "మాంచెస్టర్ గార్డియన్" పత్రిక మాత్రం గోవాలో పోర్చుగీసువారి దారుణచర్యను అతి తీవ్రంగా విమర్శిస్తూ "నిరాయుధులైన కామన్ వెల్త్ పౌరులను ఒక పరరాజ్యం హత్య గావించింది" అని వ్యాఖ్యానించింది. గోవాలో పోర్చుగీసువారి చర్య నిజంగా "పాశవిక చర్య" అని ప్రధాని నెహ్రూ చేసిన ప్రకటనతో ఈ పత్రిక పూర్తిగా ఏకీభవించింది.

అయితే, పోర్చుగీసు ఇంపీరియలిస్టుల నిజమైన ఫాసిస్టు తత్వం తమకు తెలియనట్లు "గోవాలో పోర్చుగీసువారు తుపాకులను కాక, లాఠీలను ప్రయోగించి వుండవలసింది" అని మృదువుగా ఇది పేర్కొన్నది.

పిమ్మట, ఈ పత్రిక గోవాలో నిరాయుధులైన సత్యాగ్రహులు చంపబడడానికి బాధ్యత ప్రధాని నెహ్రూపై వుంచడానికి ప్రయత్నించింది. లిబరల్ పక్షపత్రిక అని చెప్పబడే "మాంచెస్టర్ గార్డియన్" వంటి పత్రికలే పోర్చుగీసు ఫాసిస్టుల పాశవిక కృత్యాలను సమర్థిస్తున్నప్పుడు, వారు ప్రాథమిక మానవస్వత్వాలకే విరుద్ధంగా కిరాతకులవలె ప్రవర్తించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

కాగా, ఇప్పు డిక్కడ చర్చించబడుతున్న ప్రశ్న ఇది: ఆసియాలో పాశ్చాత్య సభ్యతకు ఒక చిన్న ఫాసిస్టు రాజ్యం తన కిరాతక చర్యలద్వారా తలవంపులు తెస్తూవుండగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ 'గోడమీది పిల్లి' వైఖరిని ఇంకా ఎంతకాలం కొనసాగించదలచుకున్నది?

హైదరాబాద్ కు మంచినీటి సరఫరా

264 లక్షలతో కొత్త స్కీము

హైదరాబాద్, ఆగస్టు 18 — హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణాలు రెండింటికీ మంచినీటి సరఫరాకు 264 లక్షల ఖర్చుతో సవరించబడిన స్కీము తయారు చేయబడింది.

ఇప్పుడున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లనుంచి ఇప్పుడు రెండు నగరాలకు సరఫరా చేయబడుతున్న మంచినీటికి తోడు దేవనూర్ రిజర్వాయరునుంచి కూడా మంచినీటిని సరఫరా చేయడానికి ఈ స్కీము దోహదమిస్తుంది.

రెండు నగరాలలోను జనసంఖ్య విపరీతంగా పెరిగిపోవడంవల్లనే ఈ కొత్త స్కీమును అమలుజరుపవలసి వచ్చిందట.

కాశ్మీర్ తన స్వాతంత్ర్యాన్ని బలిపెట్టి ఇండియా వద్ద అప్పు తెచ్చుకుంటున్నదన్న ఆరోపణ అర్థరహితమైనదని, కాశ్మీర్ ఇండియాలో భాగమే కనుక కేంద్ర సహాయాన్ని అది పొందవచ్చునని ముఖ్యమంత్రి బక్షీ శ్రీనగర్ సభలో ఉపన్యసించారు.

"కొలంబో రాజ్యాలు వెంటనే తగు చర్యతీసుకోవాలి"

కొలంబోనుంచి వెలువడే స్వతంత్ర పత్రిక "సిలోన్ అబ్జర్వర్" గోవా స్వాతంత్ర్యోద్యమంపై నేడు సంపాదకీయం వ్రాస్తూ ఆసియానుంచి కలోనియలిజంకు స్వస్తి చెప్పాలనే బాండుంగ్ తీర్మానాన్ని కార్యరూపం పొందించడానికి కొలంబో రాజ్యాలు వెంటనే తగు మార్గాలను అన్వేషించాలని హెచ్చరిక చేసింది.

ఇండియా సైనిక చర్యను తీసుకొనవద్దని ప్రధాని నెహ్రూ చేసిన ప్రకటనపట్ల హర్షం ప్రకటిస్తూ ఈ పత్రిక "పోర్చుగీసువారు ఇండియా నుంచి తక్షణం వైదొలగా"లనే శీర్షికతో వ్రాసిన సంపాదకీయంలో, ఆసియాలో తన కలోనియల్ భూభాగాన్ని నిల్పుకోడానికి పోర్చుగల్ పడుతున్న తాపత్రయం న్యాయశాస్త్రరీత్యాగాని, నైతికంగాగాని, ఆర్థికంగాగాని, జాతి, భాష, చరిత్రలదృష్ట్యాగాని, కడకు ఇంగితజ్ఞానం దృష్ట్యాగాని ఏవిధంగాను సమర్థనీయం కాబోదని స్పష్టం చేసింది

బాన్ పత్రిక వ్యాఖ్య

బాన్ నుంచి వెలువడే పశ్చిమ జర్మన్ స్వతంత్ర పత్రిక "ఫ్రాంక్ ఫర్టర్ న్యూస్" భారత ఖండంలో ఇప్పటికీ పోర్చుగీసు వలసలు వుండడం ఎంతమాత్రం సమర్థనీయంకాదని, భారతదేశంనుంచి బ్రిటన్, ఫ్రాన్సు లు వైదొలగిపోయిన పిమ్మట పోర్చుగీసువారు ఇంకా కలకాలం అక్కడ తిష్టవేసుకొని వుండాలని కోరడం కేవలం వెర్రి భ్రమ అని వేరొక సంపాదకీయంలో హెచ్చరించింది.

"న్యూయార్క్ టైమ్స్"

సోమవారంనాడు గోవాలో జరిగిన శాంతి సత్యాగ్రహుల ప్రవేశ వార్తను "న్యూయార్క్ టైమ్స్" పత్రిక తన మొదటి పుటలో సంగ్రహంగా ప్రకటించింది.

ప్రస్తుతం గోవాలోవున్న ఈ పత్రిక విలేకరి పంపినవార్తలో క్రిందివిధంగా కలదు. "గోవాపై శాంతి దండయాత్ర నేడు ప్రారంభమైంది. దీనికి కొన్ని వేలమంది సన్నాహాలు జరుగుతున్నవి. నేటి మధ్యాహ్నానికి తాము 740 మంది భారతీయ సత్యాగ్రహులను అరెస్టు చేశామనీ, వారిలో చాలామందిని తాము సరిహద్దును దాటించి, ఇండియా భూభాగానికి తరలించి వేయదలచుకున్నామనీ పోర్చుగీసు పోలీసులు తెలియజేశారు"

ఒకచోట జరిగిన కాల్పులను గురించి ఈ క్రింది విధంగా వున్నది:

"ఒక సైనిక గస్తీదళాన్ని చుట్టుముట్టి నిరాయుధులైన సత్యాగ్రహుల జట్టులో ఒకనిని తమ సైనికుడొకడు కాల్చిచంపివేశాడని పోర్చుగీసువారు తెలియజేశారు. మరణించిన సత్యాగ్రహి సహచరులు తాము నిశ్చలంగా నిలిచి వుండగా తమ మిత్రుడు కాల్చి వేయబడ్డాడని అంటున్నారు."

'అనాసిన్'

నాలుగు మందులను కలిగియున్నది

'అనాసిన్' నాలుగు మందులయొక్క వైజ్ఞానిక మిశ్రమము ఇది నరముల ముఖ్య స్థానములందు తీవ్రమైన మిశ్రమచర్యను జరిపి, నొప్పి, తలనొప్పి, జలుబులు, జ్వరం, పన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రవిముక్తిని కలిగించును.

1. క్వినైన్: అధిక శక్తి నిచ్చు మరియు జ్వరనివారణ మొనర్చు గుణాలకు ప్రఖ్యాతి గాంచినది, జ్వరాన్ని తగ్గించుటలో మిక్కిలి శక్తిగలది.
2. కఫేన్, బలహీనతకి మరియు చిక్కిపోయినందులకు తగిన ఔషధమని విరివిగా వాడబడుచున్నది.
3. ఫినాసిటిన్, తీవ్రమైన బాధా నివారణి జ్వర నివారణియని ఖ్యాతిచెందినది.
4. అసిటైల్ సాలిసిలిక్ ఆసిడ్, తలనొప్పి, మరియు అలాటి బాధలను పోగొట్టుటకు మిగుల ఉపయుక్తమైనది.

ఈ నాలుగు మందులు సరిగ్గా వైద్యునియొక్క ఔషధయోగము వలె పనిచేయును 'అనాసిన్' గుండెకు హాని కలిగించదు, లేక కడుపును అవకతవక చేయదు. నొప్పి, తలనొప్పి జలుబులు, పన్నునొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రంగా సురక్షితమైన మరియు రూఢియైన విముక్తికొరకు ఎల్లప్పుడూ 'అనాసిన్'నే వాడండి.

లక్షలాది మందికి బాధావిముక్తిని కలిగించును

కర్నూలు అభివృద్ధికి కేంద్రం సహాయం

ప్రెసిడెంటు ప్రసాద్ వద్దకు రాయబారం

కర్నూలు, ఆగస్టు 17—ఆంధ్ర రాజధానిలో ప్రజలకు ఇతోధికంగా సౌకర్యాలను కల్పించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తోడ్పడి ఎక్కువ గ్రాంటులను మంజూరు చేయాలని కోరేందుకు ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్‌ను కలుసుకున్న ఒక రాయబార వర్గం వారు కోరారు. ఈ రాయబార వర్గానికి కర్నూలు నగర కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు శ్రీ కె. వి. తిమ్మయ్యగారు నాయకత్వం వహించారు. అహింసా సిద్ధాంతానికి అనుగుణంగా గోవా త్యమను నిషేధిస్తూ శాసనం చేయాలని కూడా వారు అభ్యర్థించారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో సిద్ధేశ్వరం ప్రాజెక్టును చేర్చడానికి తగుచర్యలను తీసుకోవాలని, రాయలసీమలోని ఖనిజ సంపద విషయమై పరిశోధన నిర్వహించడానికి ఇండియా భూగర్భశాస్త్ర పరిశోధన శాఖవారు ఆ ప్రాంతంలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించాలని, గొప్ప పుణ్యక్షేత్రాలు అయిన శ్రీశైలం, అహోబిలం, సంగమేశ్వరం వంటి కేంద్రాలను యాత్రిక కేంద్రాలుగా అభివృద్ధిపరచాలని వారు తెలియజేశారు.

ఈ రాయబార వర్గంలో కర్నూలు జిల్లా కాంగ్రెసు కమిటీ కార్యదర్శి శ్రీ ఎస్. ఎస్. గుప్త, మిస్టర్ మహబూబ్ ఆలీఖాన్ (ఎం. ఎల్. ఏ.), మిస్టర్ అబ్దుల్ వహాబ్‌ఖాన్ (మునిసిపల్ వైస్-ఛెయిర్మన్), శ్రీ డి. వి. సుబ్బారావు, ఆంధ్ర రాజధాని అభివృద్ధి సంఘ కార్యదర్శి శ్రీ ఎస్. రామలింగయ్యగార్లు కలరు.

న్యూఢిల్లీ, ఆగస్టు 18—పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థనుంచి ఆర్థిక సహాయాన్ని పొందిన 53 ఫ్యాక్టరీలలోను 47 పనిచేయడం ప్రారంభించినవని, నాలుగు మాత్రమే ఉత్పత్తికి పనిచేయడం లేదని నేడు లోక్‌సభలో ప్రకటన జరిగింది.



తెలివిగల మనిషి తన సంపదను స్టాండర్డ్-రోలింగ్ షట్టర్స్ వలన భద్రపరచును

తయారు చేయువారు:

స్టాండర్డ్ రోలింగ్ షట్టర్సు మరియు ముడుచుకుపోయే గేట్లు, షట్టర్ గేట్లు, ఎలెక్ట్రిక్ లిఫులను అలిగేటర్ తాళపులు మరియు అన్ని విధములైన ఉక్కు కట్టడములకు ...

THE STANDARD ROLLING SHUTTERS & ENGINEERING WORKS
NEXT TO BYCULLA GOODS YARD, OPP. JAI HIND CINEMA, BOMBAY 12
TELE. No. 41624
GRAMS: 'ROLSHUTTER'

అటవీ విక్రయ ప్రకటన

కోరాపుట్ జిల్లాలోని అనేక రేంజీలలోని ఉత్పత్తులు 5.9.55 ఉదయం 11 గంటలకు రాయగడలోని అంచల్ ఆఫీసులోను, 8.9.55 ఉదయం 11 గంటలకు జైపూర్ కలెక్టర్ ఫారెస్టు సెక్షన్ లోను బహిరంగంగా ఏలంలో విక్రయించబడును.

పాడదలచినవారు అమ్మకములకు హాజరు కావచ్చు. ఇతర వివరాలకు యీ క్రింద సంతకం చేసినవారి ఆఫీసు నుంచి ఆఫీసు పనివేళల్లో, ఆఫీసు పనివేళల్లో ఎప్పుడైనా తెలుసుకోవచ్చు.

(సం) ఎస్. ఎస్. మిశ్ర,
కలెక్టర్, కోరాపుట్.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మద్రాసు సెంట్రల్ డివిజన్ (నార్తు) సెంట్రల్ పి. డబ్ల్యు. డి., 'కాలేజి పార్క్', మిల్లర్సు రోడ్డు, కిల్పాక్, మద్రాసు-10 వారిచే ఈ క్రింద సూచించిన పనులకు సీలు వేసిన టెండర్లు 1955 సెప్టెంబర్ 2 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలవరకు సి. పి. డబ్ల్యు. డి., స్టేట్ పి. డబ్ల్యు. డి., ఎం. ఇ. ఎస్. రైల్వేల అప్రూవ్డు కాంట్రాక్టర్ల నుంచి తీసికొనబడును. (1) విజయవాడలో డి. టి. ఓ. భవన నిర్మాణం (బేస్ మెంటు పైన) ఖర్చు అంచనా రు. 91,125/-, ధరావత్తుగా చెల్లించవలసినది రు. 4,556/-. (2) తెనాలి దగ్గర టెలిఫోన్ ఎక్స్‌ఛేంజి భవనం, ఫోను ఇన్‌స్పెక్టర్ల వసతి గృహం. ఖర్చు అంచనా: రు. 31,255/-. ధరావత్తు రు. 1,562/-. టెండరు ఫారాలు, ఇతర కాంట్రాక్టు షరతులు, ఎన్‌లిస్టుమెంటు నిర్ధారణం, ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికేటులతో సహా 31-8-1955 తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా పై ఆఫీసునుంచి, రాజమండ్రి సీతంపేటలోని సబ్ డివిజనల్ ఆఫీసు, సెంట్రల్ పి. డబ్ల్యు. డి. నుంచి (ప్రతి ఆయిటమునకు రు. 5/- చెల్లించి) పొందవచ్చును. ఎ. సి.-22 (7)

బుడతకీచుల క్రౌర్యానికి ఆంధ్ర ప్రజల నిరసన

మొత్తం రాష్ట్రంలో హర్తాళ్

ఏలూరు, ఆగస్టు 18—శాంతియుతులైన సత్యాగ్రహులపైన పోర్చుగీసు ప్రభుత్వాధికారులు చేసిన దురాగతాలకు తీవ్ర నిరసన తెలియజేస్తూ, స్వాతంత్ర్యోద్యమంలో అసువులు బాసిన సత్యాగ్రహులపట్ల సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ నిన్న ఈ పట్టణంలో వేలకొలది విద్యార్థులు ఊరేగింపులు, ప్రదర్శనాలు జరిపారు.

నేషనల్ కాలేజి విద్యార్థులు, అధ్యాపకులు కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ గోపీనాథశాస్త్రిగారి అధ్యక్షతను సభ జరిపారు.

పురమందిరంలో విద్యార్థి యూనియన్ అధ్యక్షులు శ్రీ వి. వి. సత్యనారాయణగారు అధ్యక్షతను బహిరంగసభ జరిగింది.

జిల్లా వాణిజ్య మండలి చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకొని పట్టణంలోని వర్తకులు దుకాణాలు మూసివేశారు.

పట్టణంలోని విద్యార్థులందరు సమ్మె చేశారు.

హిందూ కాలేజి విద్యార్థులు సుమారు 20 మంది ఒక రోజు ఉపవాసం చేశారు వారిలో ఒక విద్యార్థిని కూడా ఉన్నది.

తణుకులో

గోవా స్వాతంత్ర్య సమరాన్ని బలపరుస్తూ ఈ పట్టణంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు, ప్రజా-సోషలిస్టు పార్టీల, తదితర సంస్థల సంయుక్త యాజమాన్యాన నేడు హర్తాళ్ జరుపబడింది. అన్ని పార్టీల నాయకులు వర్తకులను దుకాణాలు మూసివెయ్యవలసిందిగా ప్రచారం చేశారు. అన్ని దుకాణాలు మూసివెయ్యబడినవి. హైస్కూలు విద్యార్థులు బడికి వెళ్ళలేదు.

తెనాలిలో

తెల్లవారకముందే విద్యార్థులు జట్లు జట్లుగా బయలుదేరి హర్తాళ్ జరుపవలసిందిగా పౌరులను, వ్యాపారస్థులను కోరుతూ ప్రచారం చేశారు.

పట్టణంలోని అన్ని దుకాణాలు, హోటళ్లు మూసివెయ్యబడినవి. విద్యార్థులు స్కూళ్ళకు వెళ్లలేదు. జనసంఘం, కమ్యూనిస్టు, ప్రజా-సోషలిస్టు పార్టీల సంయుక్త యాజమాన్యాన రణరంగ చౌకులో బహిరంగ సభ జరుపబడింది. అధ్యక్షులు శ్రీ వి. విశ్వేశ్వరశర్మగారు సభకు అధ్యక్షత వహించారు.

అనంతపురంలో

ఈ పట్టణంలో శాంతియుతంగా సంపూర్ణ హర్తాళ్ జరుపబడింది. అన్ని దుకాణాలు హోటళ్ళు, స్కూళ్ళు, సంస్థలు మూసివెయ్యబడినవి.

గోవా ప్రభుత్వాధికారుల చర్యలను ఖండిస్తూ సత్యాగ్రహోద్యమంలో చనిపోయిన వారి పట్ల సంతాపం, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ గోవా విమోచన సమితి ఆధ్వర్యాన జరిగిన ప్రత్యేక సమావేశంలో తీర్మానం చేశారు.

శ్రీ అశ్వత్థప్పగారి అధ్యక్షతను బహిరంగ సభ జరుపబడింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు, రిటైర్డు కలెక్టర్ శ్రీ వి. జోగప్పగారు, శ్రీ పప్పూరు రామాచార్యులు (యం. యల్. ఏ.) గార్లు గోవా ప్రభుత్వాధికారుల చర్యలను తీవ్రంగా ఖండించారు.

పొన్నూరులో

గోవా స్వాతంత్ర్యోద్యమంలో అసువులు బాసిన సత్యాగ్రహ వీరులపట్ల సానుభూతి చిహ్నంగా పొన్నూరులో సంపూర్ణ హర్తాళ్ జరుపబడింది

వి. బి. యస్. కాలేజి విద్యార్థులు ఊరేగింపు జరిపి వర్తకులను, షాపులను, వ్యాపార సంస్థలను మూసివెయ్య వలసిందిగా కోరారు

ఊరేగింపు బోర్డు హైస్కూలు వద్దకు చేరేసరికి, ఆ స్కూలు విద్యార్థులు కూడా ఊరేగింపులో పాల్గొన్నారు.

మధ్యాహ్నం సంస్కృత కళాశాల, స్కూలు మూసివెయ్యబడినవి.

అనంతరం బహిరంగసభ గాంధీ మైదానంలో శ్రీ డి. వి. సాంబశివరావుగారి అధ్యక్షతను జరిగింది.

గోవా ప్రభుత్వ చర్యలను నిశితంగా ఖండిస్తూ, వెంటనే కలుగజేసుకోనవలసిందిగా ఇండియా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు.

కాకినాడలో

శాంతియుతులు, నిరపరాధులు, నిరాయుధులు అయిన సత్యాగ్రహులపై పోర్చుగీసు ప్రభుత్వాధికారులు చేసిన పశుత్వాలకు తీవ్ర నిరసన తెలియజేస్తూ 18 వ తేదీని కాకినాడలో దాదాపు రెండువేలమంది విద్యార్థులు స్కూళ్ళకు, కాలేజీకి వెళ్ళక సమ్మె చేశారు.

విద్యార్థులు పట్టణ ముఖ్యవీధులలో ఊరేగింపు చేస్తూ వర్తకులందరిని దుకాణాలు మూసివెయ్యవలసిందిగా విజ్ఞప్తి చేశారు

పట్టణంలోని పెద్ద దుకాణాలన్నీ చాలా వరకు మూసివెయ్యబడినవి.

నిడదవోలులో

18 వ తేదీ సాయంత్రం నిడదవోలు రాగి చౌకులో పట్టణ కమ్యూనిస్టు కమిటీ ఆధ్వర్యాన గోవా విమోచనమును గురించి బహిరంగసభ జరిగింది. సభకు శ్రీ కొంపెల్ల కామేశ్వరరావుగారు అధ్యక్షత వహించారు.

ఆంధ్రరాష్ట్ర శాంతి సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ వై. వాలకోటయ్యగారు గోవాలో పోర్చుగీసు సామ్రాజ్యవాదుల అమానుష చర్యలను గురించి, సత్యాగ్రహుల ఆత్మబలిదానమును గురించి ఉపన్యసించారు.

శ్రీ టి. వి. రత్నం, సామన ప్రభాకరగారు కూడా మాట్లాడిన పిమ్మట, పోర్చుగీసు సామ్రాజ్యవాదుల రాక్షస చర్యలకు బలియైన అమరవీరులకు జోహారు లర్పిస్తూ, భారత ప్రభుత్వము పోర్చుగీసువారిపై వెంటనే చర్యతీసుకొని గోవాను విమోచనం చేయాలని కోరుతూ తీర్మానాలు చేశారు.

భీమవరంలో

గోవా సత్యాగ్రహులపట్ల తమ సానుభూతి సంతాపాలను తెలియజేయుటకై ఎస్. జె. జి. యమ్. హైస్కూలు విద్యార్థులు భీమవరం డబ్ల్యు. జి. బి. కాలేజీ విద్యార్థులు తమ క్లాసులకు వెళ్లకుండా మానివేసి, నల్లజెండాతో పట్టణమంతా పూరేగింపు జరిపారు.

ఈ ఊరేగింపులో కాలేజీ హైస్కూల్ విద్యార్థినులుకూడా పాల్గొన్నారు తరువాత జరిగిన మీటింగులో సత్యాగ్రహులపట్ల గోవా ప్రభుత్వం జరుపుతున్న అమానుషకృత్యాలను తీవ్రంగా విమర్శించి మృతవీరులకు తమ సానుభూతి సంతాపమును ప్రకటించారు.

రాజమహేంద్రవరంలో

గోవా దాస్య విమోచన యజ్ఞకుండంలో అసువులు గోల్పోయిన మృతవీరుల ఆత్మశాంతి కోరుతూ ఉద్యమంలో పాల్గొనుచున్న యోధుల నిర్దిష్ట కార్యక్రమాన్ని సమర్థిస్తూ, రాజమండ్రిలోని వర్తకులందరును, రాజమండ్రి ఛేంబర్ ఆఫ్ కామర్సు లిమిటెడ్‌వారి సలహాను మన్నించి 17 వ తేదీని సంపూర్ణ హర్తాళ్ జరిపారు.

చీరాలలో

గోవాలో జరుగుతున్న స్వాతంత్ర్య సమరంలో పాల్గొంటున్న సత్యాగ్రహులపట్ల ఆ సమరంలో పోర్చుగీసు అధికారుల హింసాకాండకు ప్రాణము లర్పించిన విజయవాడ కాలేజీ విద్యార్థి మరణించినట్ల, తదితర మృతవీరులపట్ల దుఃఖసూచకంగా ఈ ఊరి వి. ఆర్. ఎస్. కాలేజీ విద్యార్థులు, సిబ్బంది అధ్యాపకవర్గం కలసి ఈ వుదయం కాలేజీలో సభ చేశారు.

సదరు సభకు ఆ కాలేజీ వైస్-ప్రిన్సిపాల్ శ్రీ ఆర్. సుబ్బయ్యగారు అధ్యక్షత వహించారు. ఆ సభలో పోర్చుగీస్ అధికారుల దురాగతములను ఖండిస్తూ, మృతవీరులకు జోహారు లర్పిస్తూ, మృతవీరుల ఆత్మలకు శాంతికోరుతూ తీర్మానించారు. మృతవీరుల మరణములకు దుఃఖ సూచకంగా నేటి దినమంతయు కాలేజీ మూసివుంచవలెనని కాలేజీ అధికారులు ప్రకటించారు.

తదుపరి కాలేజీ విద్యార్థులు ఊరేగింపుతో చీరాల పేరాల వీధులలోనుంచి ప్రచారం గావించారు. తత్ఫలితంగా పేరాలలోని ఆంధ్రరత్న మునిసిపల్ హైస్కూలు విద్యార్థులు, చీరాల బాలికల హైస్కూలులోని విద్యార్థినులు, చీరాల మునిసిపల్ యన్. ఆర్. అండ్ పి. మునిసిపల్ హైస్కూలులోని కొందరు విద్యార్థులు, చీరాల పేరాలలోని దుకాణదారులు హర్తాళ్‌లో సంతాపసూచకంగా పాల్గొని హర్తాళ్ విజయవంతంగా జరిగింది.

పాలకొల్లులో

గోవా స్వాతంత్ర్యోద్యమంలో అసువులు బాసిన సత్యాగ్రహులపట్ల సంతాప చిహ్నంగా ఈ పట్టణంలో సంపూర్ణ హర్తాళ్ జరిగింది వర్తకులెల్లరు తమ దుకాణాలు కట్టివేశారు.

సాయంత్రం శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి (యం. యల్. ఏ.) గారి అధ్యక్షతను జరిగిన బహిరంగ సభలో అన్ని పార్టీల ప్రతినిధులు గోవా ప్రభుత్వ రాక్షస చర్యలను ఖండించారు. శ్రీయుతులు నెక్కంటి పూడి రామారావు (కమ్యూనిస్టు), జి. భాస్కరరావు (కాంగ్రెస్), ఇ. నారాయణమూర్తి (పి. యస్. పి.) వి. వెంకటరాజు గుప్త (వాణిజ్యమండలి అధ్యక్షులు) గార్లు ప్రసంగించారు

మృతవీరుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ తీర్మానం చేశారు. చనిపోయిన సత్యాగ్రహుల కుటుంబాల సహాయార్థం నిధి వసూలు చెయ్యడానికి ఒక కమిటీ ఏర్పాటు చెయ్యబడింది.

పట్టణంలో సంపూర్ణ హర్తాళ్ జరిగింది.

విజయవాడలో

విజయవాడ సీతన్నపేట శ్రీ పాటి శ్రీరాములు యువజన సంఘ సర్వసభ సమావేశం శ్రీ వి. కనకరావుగారి అధ్యక్షతను వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగింది.

గోవా సత్యాగ్రహోద్యమంలో పోర్చుగీసు సైనికుల తుపాకి గుండ్లకు బలియైన అమరవీరులపట్ల సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబాల సానుభూతి తెలుపుతూ తీర్మానం చేశారు.

వెంటనే భారత ప్రభుత్వం తగుచర్య తీసుకోవలసినదిగా కోరుతూ గోవా సత్యాగ్రహోద్యమాన్ని బలపరుస్తూ మరొక తీర్మానం చేశారు.

కాళహస్తిలో

స్థానిక పంచాయతీ వైస్-ప్రెసిడెంట్ శ్రీ ఆర్. రామస్వామిగారి అధ్యక్షతను గాలిగోపురం వద్ద బహిరంగసభ జరిగింది. సభలో అన్ని పార్టీలవారు పాల్గొన్నారు.

మొదట సభాధ్యక్షులు ప్రసంగిస్తూ శాంతియుత సత్యాగ్రహులపై పోర్చుగీసు ప్రభుత్వాధికారుల అమానుషకృత్యాలను తీవ్రంగా ఖండించారు. అటి చర్య అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధమని వక్కాణించారు.

అనంతరం శ్రీమతి వి. నామకరత్నమ్మగారు స్త్రీ విద్యార్థులపై గోవా ప్రభుత్వాధికారులు చేసిన రాక్షస చర్యలను నిరసిస్తూ స్త్రీ లందరు సత్యాగ్రహోద్యమంలో చేరవలసిందని గాంధీజీ ఒకప్పుడు ఇచ్చిన ఆదేశాన్ని జ్ఞాపకం చేశారు.

శ్రీ యం. యస్. రావుగారు గోవా స్వాతంత్ర్య సమర సంఘటనల వివరాలు తెలియజేశారు. ఎందరు చనిపోయినదీ, ఎందరు ఎంత తీవ్రంగా గాయపడినదీ ఆయన వర్ణించారు చనిపోయిన సత్యాగ్రహ యోధుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. పౌరులెల్లరు సంపూర్ణ హర్తాళ్ జరపవలసిందిగా ప్రబోధించారు. అన్ని హోటళ్ళు, దుకాణాలు, మార్కెట్లు, ఫ్యాక్టరీలు, బ్యాంకులు, స్కూళ్లు మూసివేయబడినవి.

పుత్తూరులో

గోవా సత్యాగ్రహంలో పాల్గొని అసువులు బాసిన అమరజీవుల విషాద గాధ పత్రికల ద్వారా తెలిసినవెంటనే పట్టణంలోని దుకాణాలన్ని మూసివేయబడినవి. సాయంకాలం పెక్కుమంది పురజనులు గోవాకు స్వాతంత్ర్యం రావాలి, అని నినాదాలు చేస్తూ పురవీధులలో ఊరేగింపు జరిపి, మార్కెటు వద్ద సమావేశమైనారు. పోర్చుగీసువారి అమానుష చర్యల గురించి పలువురు ప్రసంగించిన పిమ్మట అటలయందు చిత్రించిన సామ్రాజ్యవాదుల బొమ్మలు కాల్చివేశారు.

నెల్లూరులో

టవున్ హాలులో నెల్లూరు డెమొక్రాటిక్ స్టూడెంట్సు యూనియన్‌వారు "సమీక్ష" పత్రికా సంపాదకులు శ్రీ నారపరెడ్డి గాయిరెడ్డిగారి అధ్యక్షతన 'గోవాదినం' జరిపారు. శ్రీయుతులు జంపల్లి కృష్ణారావు, పైడా సుబ్బరామయ్య, గండికోట వెంకటేశ్వర్లుగారు గోవా విమోచనోద్యమమును గూర్చి మాట్లాడారు.

పోర్చుగీసు స్థావరములు ఇండియన్ యూనియన్‌లో విలీనమగుటకు గట్టిచర్యలు తీసుకోవలసినదిగా ఒక తీర్మానం, సత్యాగ్రహోద్యమంలో అసువులు బాసిన యోధులకు జోహార్లు అర్పిస్తూ మరొక తీర్మానం చేశారు.

గోవా సత్యాగ్రహులకు మద్రాసు పౌరుల జోహార్లు

హైకోర్టు బీచ్‌లో గొప్పసభ

మద్రాసు, ఆగస్టు 18—గోవాలో పోర్చుగీసు అధికారులు సత్యాగ్రహులపై జరిపిన అమానుష దౌర్జన్యాల పట్ల అక్రోశం తెలుపడానికి నేటి సాయంకాలం మద్రాసు హైకోర్టు బీచ్‌లో బ్రహ్మాండమైన సమావేశం జరిగింది. సుమారు 60,000 మంది పౌరులు హాజరైనారు. శ్రీ ఎస్. అన్నామలై పిళ్లై అధ్యక్షత వహించారు.

నగరంలోని వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు 20 మందికి పైగా బుడతకీచు ప్రభుత్వం సాగిస్తున్న క్రౌర్యాలను తీవ్రంగా నిరసిస్తూ ప్రసంగించారు. ప్రసంగాల పిమ్మట సమావేశం ఈ క్రింది తీర్మానాన్ని ఆమోదించింది.

"గోవా సత్యాగ్రహోద్యమంలో ఆగస్టు 15 వ తేదీని తమ ప్రాణాలను కోల్పోయిన వారిపట్ల మద్రాసు పౌరులు తమకుగల గౌరవాన్ని వెలిబుచ్చుతున్నారు. నిరాయుధులైన సత్యాగ్రహులను కాల్చివేసిన పోర్చుగీసు అధికారుల చర్యను ఈ సమావేశం నిరసిస్తున్నది. ఇండియాలో మిగిలివున్న ఈ ఒక్క విదేశస్థావరం ఇండియాలో విలీనం కావాలని ఈ సమావేశం అభిప్రాయపడుతున్నది. గోవా ప్రజలకు స్వాతంత్ర్యసాధనలో సర్వవిధాల తోడ్పడడానికి హామీ ఇస్తున్నది కూడా."

హైకోర్టు బీచ్‌లో సమావేశం అయిదు గంటలకు ప్రారంభం కావడానికి ముందే మద్రాసు పౌరులు రానారంభించారు. అయిదు గంటలకు అనేక స్థానాలలో త్రివర్ణపతాకాలు ఎగురుతూ వుండగా సమావేశస్థలం మహాసముద్రం మాదిరిగా కనిపించింది.

ప్రత్యేకంగా అమర్చబడిన వేదికపై నుంచి నాయకులు ప్రసంగించారు. నాయకులతో పాటు వేదికపై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ పి. కక్కన్, మద్రాసు కార్పొరేషన్ మేయర్ శ్రీ ఎం. ఏ. చిదంబరం కూడా వున్నారు.

గోవా ఇండియాకే చెందిందనీ, ఇండియన్ రిపబ్లిక్‌లో గోవా చేర్చుకు ఎంత త్యాగం అవసరమైనా చెయ్యడానికి తాము సిద్ధంగా వున్నామని శ్రీ అన్నామలై పిళ్లై అన్నారు. బ్రిటిష్ వారి ముందు, ఫ్రెంచివారి ముందు బుడతకీచులు చాలా చిన్నవాళ్ళనీ, వారిని గోవానుంచి తరిమివేయడం అంత కష్టసాధ్యం కాదనీ ఆయన అన్నారు. సత్యాగ్రహులు ఆగస్టు 15 వ తేదీని చూపిన ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ శ్రీమతి లక్ష్మీకాంత ప్రసంగించారు.

శ్రీ పి. జీవానందం ప్రసంగిస్తూ దేశానికి సంబంధించిన సమస్యల విషయంలో ఉత్తరాది, దక్షిణాది భేదాలు లేవన్నారు. బుడతకీచులను సమర్థించినందుకు బ్రిటన్, అమెరికాలను ఆయన విమర్శించారు.

హర్తాళ్ జయప్రదం కావడానికి సహకరించిన అన్ని సంస్థల కార్యకర్తలను, కార్మిక నాయకులు శ్రీ ఎస్. సి. సి. ఆంథోనీపిళ్లై, టి. ఎస్. రామానుజం, అభినందించారు. గోవా ఉద్యమంలో అసువులు కోల్పోయినవారి కుటుంబాలకు సహాయం చేసే మార్గాలను యోచించవలసిందని దక్షిణ ప్రజా సోషలిస్ట్ పార్లమెంటరీ నాయకుడు శ్రీ ఎస్. వ్యయాప్రకాశం (ఎం. ఎల్. ఏ.) జ్ఞాపన చేశారు.

పోర్చుగీసువారు ఇండియాను వదలి పోకపోయినట్లయితే వారిని తరిమివెయ్యాలని శ్రీ ఎ. రత్నం ఎం. ఎల్. ఏ. (షెడ్యూల్డు జాతుల ఫెడరేషన్) అన్నారు. పండిట్ నెహ్రూ గోవాపై 'పోలీసుచర్య' జరిపించాలని, లేదా విదేశ స్థావరాలను వదిలివేయాలని ఆయన అన్నారు.

గోవా స్వాతంత్ర్యోద్యమానికి మద్రాసులోని ముస్లిములందరు తోడ్పడగలరని మిస్టర్ కున్హి మహమ్మదుషా (ముస్లింలీగ్) అన్నారు.

డాక్టర్ కె. బి. మీనన్ ఉపన్యసిస్తూ పోర్చుగల్ కంటె శక్తివంతములైన రాజ్యాలే ఇండియాలోని తమ స్థావరాలను వదలివేసినవనీ, నియంతృత్వపాలన జరుగుతున్న పోర్చుగల్‌లోనే అశాంతి రేగుతున్నదని అన్నారు. గోవా ఉద్యమాన్ని కాంగ్రెస్ బలపరచాలని కూడా ఆయన అన్నారు.

ఇండియాలో ఒంటరిదిగా మిగిలిన విదేశం పోర్చుగల్, ఇండియానుంచి కదలకపోతే బొంగే విదేశం కాగలదని శ్రీ పి. రామమూర్తి అన్నారు

ఆగస్టు 15 వ తేదీన గోవాలో గాయపడిన శ్రీ సుభద్రాదేవి మధురై నుంచి వెళ్ళిన మహిళ అను బ్లాక్‌టౌన్‌లోని పోర్చుగీస్ చర్చి వీధికి సుభద్రాదేవి వీధి అని పేరు పెట్టాలని శ్రీ ఎ. రాజారామ్ నాయుడు అన్నారు.

శ్రీ టి. వెంకట్రామన్, శ్రీ కె. వినాయగం, యతిరాజన్, శ్రీనివాసమూర్తి దేవర్లు కూడా ప్రసంగించారు.

సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రదర్శకులలో కొందరు వేదికపై కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రయత్నించగా ప్రేక్షకులలో కొందరు ఆక్షేపణ తెలిపారు. మరికొన్ని పార్టీలవారు తమపార్టీ జెండాలను కూడా ఎగురవేయదల్చుకున్నారు. అన్ని పార్టీలు శాంతంగా తమ జెండాలను ఒకదాని వెనుక ఒకటి ఎగురవేయవచ్చునని శ్రీ జీవానందం చెప్పినా పెక్కుమంది ఒక్కసారిగా వేదికపైకి ఎక్కేసరికి అది కూలింది. దీనితో కొంత అల్లరి రేగింది. రాళ్ళు రువ్వబడ్డాయి. పోలీసులు జోక్యం కలిగించుకొని పరిస్థితిని చక్కబరచారు. పోర్చుగీసు ప్రభుత్వం దిష్టిబొమ్మ ఒకటి తగుల పేయబడింది.

కళాశాలల మూసివేత

నేడు నగరంలో జరిగిన హర్తాళ్ సందర్భంగా గిండి ఇంజనీరింగ్ కళాశాల, తాంబరంలోని మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మూసివేయబడ్డాయి.

స్టాన్లీ మెడికల్ కళాశాల, మద్రాసు మెడికల్ కళాశాల తెరువబడి వున్నాయి. కాని విద్యార్థులు హాజరు కాలేదు.

కొత్త పట్టభద్రుల అవస్థ

స్నాతకోత్సవం నిమిత్తం నేడు మద్రాసుకు వచ్చిన కొత్త పట్టభద్రులు హోటళ్లు మూసివేయబడి వున్నందున తిండికి ఇబ్బంది పడ్డారు బస్సులు లేక కొందరు తమ సామానులను తామే మోసుకొని వెళ్ళారు.

నగరంలోని ఆంధ్ర మద్రాసు ప్రభుత్వం కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలు మామూలుగా పని చేశాయి.

మద్రాసు సెక్రటేరియట్ అసోసియేషన్ కార్యవర్గం అత్యవసర సమావేశం జరిపింది శ్రీ జి. ముత్తుపిళ్లై అధ్యక్షత వహించారు.

గోవాలో ఆత్మార్పణ మొనరించిన సత్యాగ్రహుల పట్ల సంతాపం తెలుపుతూ ఒక తీర్మానం ఆమోదించబడింది.

ప్రదర్శకులు హైకోర్టు చేరినప్పుడు అక్కడ ఏడింటికి అన్ని కోర్టులలోను ప్రవేశించడానికి యత్నించినపుడు తలుపులు మూసివేయబడ్డాయి. కాని బయటవారి వినా వారు మిన్నకుండక కోర్టులలో పనిచేయడం అసంభవం కాగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తికి ఈ సంగతి తెలియజేశారు కొందరు ప్రదర్శకులు కోర్టులోకి వెళ్ళగలిగారు.

కోర్టులు మూసివేయడానికి నిర్ణయించబడింది. ఇతర న్యాయమూర్తులకు ఆ సంగతి తెలియజేయబడింది

ఇటీవలి మద్రాసు చరిత్రలో కోర్టులు ఇటువంటి పరిస్థితిలో మూసివేయడానికి ఇది మొదటి సారి అని చెప్పవచ్చు.

చేనేత పరిశ్రమకు రక్షణ

ప్రెసిడెంటు ప్రసాద్‌కు విజ్ఞప్తి

కర్నూలు, ఆగస్టు 17—చేనేత పరిశ్రమకు రక్షణ కల్పించడానికి తగు చర్యలను తీసుకోవాలని కోరుతూ నేను రాజధానిలో ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్‌ను కలుసుకున్న ఆంధ్రరాష్ట్ర చేనేత పారిశ్రామిక కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ కె. ప్రసన్నరాజా, కార్యదర్శి శ్రీ ప్రగడ కోటయ్య, ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘాల సమాఖ్య శ్రీ డి. రమాకాంత రావుగార్లు ఒక మెమొరాండం సమర్పించారు.

చీరెల, ధోవతుల ఉత్పత్తిని చేనేత పరిశ్రమకు ప్రత్యేకించాలని, మిల్లులలోను, పవర్ మగ్గాలలోను వినియోగించే నూలుపై ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని, చేనేత కుటుంబాలకు అంబర్ చరఖాలను సప్లయి చేయాలని, ఆంధ్రలో పరిశోధన కేంద్రంతో సహా చేనేత సంస్థను నెలకొల్పాలని, ప్రభుత్వ సంస్థలకు చేనేత బట్టను, ఖాదీగుడ్డను కొనుగోలు చేయాలని, చేనేత పరిశ్రమకు సహాయంచేయడానికి రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థను ప్రారంభించాలని, చేనేత పనివారి విషయంలో ప్రావిడెంట్ ఫండు, నిరుద్యోగ భీమా సౌకర్యాలను కల్పించాలని, గిడ్డంగుల నిర్మాణానికి చేనేత సహకార సంఘాలకు గ్రాంటు లివ్వాలని వారు తమ మెమొరాండంలో పేర్కొన్నారు.

ఆ సమస్యలను సానుభూతితో పరిశీలించగలనని ప్రెసిడెంట్ ప్రసాద్ హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

మంత్రి శ్రీ చంద్రమౌళిగారు

కర్నూలు, ఆగస్టు 17—రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు ఆగస్టు 28 వ తేదీని రాజంపేటలో ఇరిగేషన్ మహాసభను ప్రారంభోత్సవం చేస్తారు.

ఆగస్టు 27 వ తేదీని ఆయన కర్నూలు నుంచి బయలుదేరి వెళ్ళి ఎర్రగుంటపురం, కలవపాడు, పోరుమామిళ్ళ, బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాలను సందర్శిస్తారు ఆగస్టు 28 వ తేదీని యెర్రగుంట్ల, ముద్దనూరు, పులివెందల, వెంపల్లె, కడప ప్రాంతాలను సందర్శిస్తారు. కడపలో మునిసిపల్ కౌన్సిల్‌వారు పౌర సన్మాన పత్రాన్ని సమర్పిస్తారు.

ఆగస్టు 29 వ తేదీని ఆయన నందలూరు, రాజంపేట, ఓబిలివారిపల్లి, కోడూరు ప్రాంతాలను చూసి, అదే రోజున రాత్రికి తిరిగి కర్నూలు వస్తారు.

రేడియో

(ఆగస్టు 21, ఆదివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో: 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా), 7-15 మద్రాస్ బి వలె. 7-30 మద్రాస్ ఏ వలె. 8-0 (ఆం. వా). మధ్యాహ్నం 1-0 మద్రాస్ వలె; 1-30 మద్రాస్ ఏ వలె; 1-40 (హిం. తె. వా); 4-0 బొమ్మరిల్లు పిలుపుపాట; వన్నా: నాటిక; తపాల సంచి, బాలబృందం కబుర్లు, చిలుకపలుకులు, మామయ్య ప్రశ్నలు, సెలవు; సాయంత్రం 5-30 షేక్‌స్పియర్ (న్యా); 6-0 గీతావళి: ప్రతాపగిరి లక్ష్మీనరసింహశాస్త్రి, 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం – హరికథ; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం: హరికథ (రెండవభాగం); 7-30 (న్యూ. ఢి); 8-0 సందుల శ్రీరామమూర్తి (గా); 8-30 వీణాయుగళం: నిలయవిద్వాంసులు; 8-45 (ఢి); 9-0 (ఆం. వా); 9-15 గీతావళి: ప్రతాపగిరి లక్ష్మీనరసింహశాస్త్రి; 9-30 'రసమయి' నాటకములో విధియొక్క స్థానము - ప్రసంగం (హైదరాబాద్‌నుండి రిలే); 9-45 (ఢి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో: 6-50 స్వాగతం; 7-30(ఢి); 8-0 (ఆం.వా); మధ్యాహ్నం 1-0 ఎ. ఐ. ఆర్. వాద్యగోష్ఠి; 1-30 (ఢి); 1-40 (హిం. వా); 1-50 (ఢి); 3-0 చింజమూరి వరదరాజ అయ్యంగార్ (గా), వి. సేతురామయ్య: (వ), మద్రాస్ ఎ. కణ్ణన్ (మృ), కందమూరు ఎమ్. బంగారు అయ్యర్ (కం); 4-30 (ఢి); సాయంత్రం 5-30 పి. ఆర్. రత్నం (గా); 6-0 (ఆం.వా) -స్థానిక ప్రకటనలు, వాతావరణం, (ఆం); 6-25 జె. సుబ్బులక్ష్మి (వే); 7-30 (ఢి); 7-45 వి. ఆర్. గజలక్ష్మి: దీక్షితర్‌కృతులు, 9-0 (ఆం. వా); 9-30 టి. ఎస్. వీరరాఘవన్; టి. ఎన్. వేదాంతం (గా); 9-45 (ఢి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో: 7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-15 (ఢి); మధ్యాహ్నం 1-0(ఢి); 1-30 (ఆం.వా); 1-40 (ఢి); 1-50 (తె. వా); 2-20 ఆటవిడుపు - నిర్వహణ: న్యాపతి రాఘవరావు; 4-0 (న్యూ. ఢి); సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (న్యూ. ఢి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం, 7-0 (తె.వా), 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 గోకుల విషయం; 8-30 టి. అభిరామసుందరి (వ); 9-15 టి. ఎస్. వీరరాఘవన్, టి. ఎన్. వేదాంతం (గా), 9-30 రసమయి (హైదరాబాద్‌నుండి రిలే), 9-45 (న్యూ. ఢి); 10-0 (ఢి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411 0 మీటర్లలో: 6-50 (ఢి); 6-55 కార్యక్రమ వివరణ, 7-0 (తె.వా); 7-15 సంగీత పాఠం, 7-30 గీతావళి: ఎమ్. లక్ష్మీనరసింహాచారి, 7-45 (న్యూ. ఢి); 8-0 (ఆం. హిం. వా), 8-30 రోండూ కులకర్ణి (ఖ), 8-55 నగరినివేదికప్రసంగం (హిం); 9-0 పిల్లల కార్యక్రమం, 9-45 బాలవినోదం—ప్రమతి(దశకుమారచరిత్ర) సీరియల్‌నాటిక; జాతకకథ, బృందగానం, తపాలసంచి, బాలగోష్ఠి; మధ్యాహ్నం 12-30 (ఢి); 1-0 విష్ణుదిగంబర్ పలూస్‌కర్ - రూపక కార్యక్రమం; 1-30 (ఢి); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 రోండూ కులకర్ణి (ఖ) 6-30 (ఢి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ-జానపదాలు: లక్ష్మీనరసింహాచారి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ – జాతీయ విస్తరణ పథకాలు ప్రాంతాలు, కమ్యూనిటీ ప్రాజెక్టులు ప్రసంగం; విపణివీధి; సంగీత పాఠం, జాతీయపాఠం; 8-0 సోషలిస్టు పద్ధతి సంఘం: వివిధ ప్రభుత్వశాఖల పాత్ర - ప్రసంగం (హిం): డి. జి. బిందూ, దేశీయ వ్యవహారశాఖ మంత్రి, హైదరాబాద్, 8-15 టి. ఎస్. చంద్రశేఖరన్ (వే); 9-0 (ఆం. ఉ. వా); 9-30 'రసమయి' నాటకములో విధియొక్క స్థానము - ప్రసంగం: దివాకర్ల వెంకటావధాని; 9-45 టి. ఎస్. చంద్రశేఖరన్ (వే); 10-30 ప్రసార సమాప్తి.

నాణ్యతకు నమ్మకమైన స్థలము
వజ్రములు, వెండి, బంగారు నాజూకు వస్తువులు

బూపాలాల్ & కో
స్థాపితము: 1910
ఫోన్ 2696
మద్రాసు-3.
GRAM: NECKLACE

నా కూపర్ ఇంజన్ పై యేమీ లక్ష్యపెట్ట నవసరము లేదు

దినమంతా నేను పొలములో కష్టపడి పని చేస్తూంటే, నా కూపర్ ఇంజన్‌దాని పని అది చేస్తూవుంటుంది. జాగ్రత్త కొరకు, కొన్ని గంటల కొక్కసారి మాత్రము ల్యూబ్రికేషన్ బాగా వుందో లేదో మాత్రం చూచుకొనుచుండవలెను. నేను కూపర్ ఇంజన్ కొన్నందుకు చాలా సంతోషించుచున్నాను; నీటిసాగుదల విషయంలో నాకే కష్టముంతా తీరిపోయింది.

5 బి. హెచ్. పి. నుంచి 250 బి. హెచ్. పి. వరకు అన్ని మోడల్సులోను దొరకును.



కూపర్ ఇంజనీరింగ్ లిమిటెడ్:
సతారా రోడ్. బొంబే స్టేట్.
'వాల్‌చంద్ గ్రూప్' ఇండస్ట్రీ.

డిస్ట్రిబ్యూటర్లు: మెసర్స్ మార్షల్ సన్స్ అండ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్.
మార్షల్స్ బిల్డింగ్స్, సెకండ్ లైన్ బీచ్, మదరాసు.

కంబయిన్డ్ సైనిక, నౌకా విమాన బలం

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో

ప్రవేశానికి పరీక్ష. 16 వ కోర్సు-జులై 1956

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1956 జనవరిలో అలహాబాద్, బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, జమ్ము, లూధియానా, మద్రాసు, నాగపూర్, పాట్నా, షిల్లాంగ్ లలో ప్రవేశ పరీక్ష జరుపుతారు.

వయస్సు పరిమితి: దరఖాస్తుదారులు 2—1—1939 కి ముందుగా గాని, 1—7—1941 కి పిమ్మట గాని జన్మించి వుండరాదు.

కనీసపు విద్యార్హత: మెట్రిక్యులేషన్, లేక తత్తుల్యమైన పరీక్ష. పబ్లిక్ పాఠశాలలో గాని, ప్రత్యేకంగా కేంబ్రిడ్జి స్కూల్ సర్టిఫికేట్ పరీక్షకు విద్యార్థులను తయారుచేసే పాఠశాలలలోని వారుగాని 1956 డిసెంబర్ లో జరిగే కేంబ్రిడ్జి స్కూల్ సర్టిఫికేట్ పరీక్షకు వెళ్లవలసివున్న వారు కూడా దరఖాస్తు చెయ్యవచ్చు.

ఎన్నిక: వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులై అర్హత సంపాదించుకొన్న దరఖాస్తుదారులు సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు సమక్షంలో ఇంటర్వ్యూకు హాజరు కావలసి వుంటుంది.

దరఖాస్తు ఫారాలు, ఇతర పూర్తి వివరాలు సమీపంలోని రిక్రూటింగ్ ఆఫీసునుంచి గాని, మిలిటరీ సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ నుంచి గాని, నేషనల్ కేడెట్ కోర్ యూనిట్‌నుంచి గాని ఉచితంగా పొందవచ్చు.

దరఖాస్తు ఫారాలను సెక్రటరీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ధోల్‌పూర్ హౌస్, న్యూఢిల్లీకి రు. 1 మనియార్డరు ద్వారా (ఆ తర్వాత ప్రవేశ రుసుము క్రింద జమకట్టబడుతుంది) పంపి కూడా పొందవచ్చు. పోస్టల్ ఆర్డరు గాని, చెక్కులు గాని, కరెన్సీ నోటు గాని అంగీకరించబడవు. మనియార్డరు కూపనులమీద దరఖాస్తుదారులు" నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష, జనవరి 1956" అని వ్రాస్తూ తమ పేరు, పూర్తి చిరునామా కూడా విడి అక్షరాలతో వ్రాయాలి.

దరఖాస్తులు పంపుటకు ఇండియాలోని వారికి కడపటి తేదీ 24-9-1955, విదేశాలలో వుంటున్న వారికి 8-10-1955

A. C. 55/45

ఆ! హా! గ్లోరీ సబ్బుతో స్నానంచేస్తే

వ్యత్యాసం కనుపిస్తుంది

మీరు అందంగా వుండడానికి, హాయిగా స్నానం చేయడానికి, మీ శరీరం అతి మృదువుగా వుండడానికి గ్లోరీ సబ్బుకు ఎంతగానో మీరు కాంక్షిస్తారు. సబ్బుకు పోలిక ఛాయ, మంచి నురుగు, ఇంపైన సువాసన—ఇవన్నీ గ్లోరీ సబ్బులో చేకూరి కలవు. ఇంకోటివుంది—అదే దట్టుకుమించిన సబ్బు.





టాయిలెట్ సబ్బులరాణి

ఉత్పత్తిదారులు: ది వెజిటబుల్ సోప్ వర్క్స్, కోజికోడ్.

ప్రో. ఏజంట్లు: సేట్ నాగ్జీ పురుషోత్తమ్ & కంపెనీ లిమిటెడ్., కోజికోడ్.1, బొంబాయి.

క్రీడాలోకం

ఇండియాలో న్యూజిలెండ్ క్రికెట్ జట్టు పర్యటన

మరికొన్ని వివరాలు

కలకత్తా, ఆగస్టు 18—న్యూజిలెండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటన ముగింపు కాని ఇండియాలో పోటీ చెయ్యటం నిమిత్తం నవంబర్ 10 వ తేదీన కలకత్తా చేరుకున్నట్లు ఇండియా క్రికెట్ కంట్రోల్ బోర్డు గౌరవ కార్యదర్శి శ్రీ ఏ. ఎస్. ఘోష్ నేడిక్కడ ప్రకటించారు.

నవంబర్ 12 వ తేదీనుంచి ఇండియాలో పోటీలు ప్రారంభమౌతవని, 1956 జనవరి 16 వ తేదీన స్వదేశానికి తిరిగి బయలుదేరుతారని కూడా ఆయన చెప్పారు.

కలకత్తా, బొంబాయి, మద్రాసు, యు. పి., ఢిల్లీలు టెస్ట్ కేంద్రాలుగా నిర్ణయం చేశారని అవి, ఏ సందర్భంలోనైనా అక్కడ టెస్టులు జరిగే అవకాశం లేకపోతే వేటి బదులు మరి కొన్ని కేంద్రాలు ఎంచుకోవటం జరుగుతుందని తెలియ జేశారు.

హైదరాబాద్‌లో రెండు పోటీ జరపాలని రాష్ట్ర క్రికెట్ సంఘం కోరినట్లు తెలియ జేశారు.

న్యూజిలెండ్ జట్టులో క్రింది ఆటగాళ్ళు వున్నారని వెల్లడించారు:

హెచ్. బి. కావే. (కెప్టెన్). జె. ఆర్. రీడ్ (వైస్-కెప్టెన్). జె. ఏ. అల్బాస్టర్. జె. డబ్ల్యు. గై. ఎన్. ఎస్. హెర్ఫోర్డ్. ఎ. ఎం. హారిస్. జె. ఏ. హేయిస్. జె. జి. లెగాట్. ఏ. ఆర్. మెక్‌గిబ్బన్. ఎస్. ఎన్. మెక్‌గెగర్. టి. జి. మెక్‌మహన్. ఏ. ఎమ్. మొయిర్. ఇ. సి. పీటే. ఎమ్. బి. పూర్. బి. సట్‌క్లిఫ్.

మిస్టర్ డబ్ల్యు. హెచ్. కూపర్ ఈ జట్టు మేనేజర్.

మాస్కోకు మన సోకర్ ఆటగాళ్ళ రాక

లండన్, ఆగస్టు 18—ఒక ఇండియన్ ఫుట్‌బాల్ టీము నేడు మాస్కో చేరినట్లు మాస్కో రేడియో ప్రకటించింది.

భారతీయులు సోవియట్ యూనియన్‌లో సెంట్రల్ పర్యటించవలసినదని కూడా మాస్కో రేడియో వెల్లడించింది.

కాళహస్తిలో టెన్నిస్ పోటీలు

వెంకటగిరి టౌన్, ఆగస్టు 17—వెంకటగిరి టౌన్ క్లబ్ వారికిన్ని, కాళహస్తి రిపబ్లిక్ క్లబ్ వారికిన్ని కాళహస్తిలో 14, 15 తేదీలలో జరిగిన టెన్నిస్ పోటీలలో వెంకటగిరి క్లబ్‌వారు మొత్తం పండ్రెండింటిలో ఏడు పోటీలలో గెలుపొందారు. కాళహస్తి క్లబ్ ప్రతినిధులు శ్రీ వెంకటరమణ, కాళహస్తి జూనియర్ ఫస్ట్-మేజిస్ట్రేట్ శ్రీ ప్రసాదరావుగారు, ఆర్. యస్. కృష్ణమూర్తి, రామయ్యగారలు, వెంకటగిరి క్లబ్బు ప్రతినిధులు శ్రీ కడియాల సర్వయ్య, వనం వెంకట్రామయ్యగారలు చేర్పరిచినను ప్రేక్షకుల మన్ననలు బడసింది.

స్కోరు వివరం:— కాళహస్తి క్లబ్ సింగిల్సు 1, డబుల్సు 4, మొత్తం 5. వెంకటగిరి క్లబ్ సింగిల్సు 2, డబుల్సు 5, మొత్తం 7.

గన్నవరంలో ఆటల పోటీలు

గన్నవరం, ఆగస్టు 18—గన్నవరం వాన్-గార్డెన్ ఉద్యోగులు మొన్న ఇక్కడ రింగ్ టెన్నిస్, వాలీబాల్, బ్యాడ్మింటన్ మున్నగు ఆటల పోటీలు జరిపారు. ఈ పోటీలలో వివిధ శాఖల ప్రభుత్వోద్యోగులు, పోలీసులు పాల్గొన్నారు.

కర్నూలు బాలుర కళాసక్తి

ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రశంస

కర్నూలు, ఆగస్టు 18—నిన్న సాయంకాలం పోలీసు పెరేడ్ గ్రౌండ్సులో 2000 మంది బాలబాలికలు జరిపిన వివిధ ప్రదర్శనాలను ప్రెసిడెంట్ ప్రసాద్ తిలకించి ప్రశంసించారు.

బాలబాలికలు అలాటి సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బాలబాలికలు ఇలాటి కళలలో ఆసక్తి కలిగి వుండడం సంతోషించదగినది. ఈ చిన్న వయస్సులోనే సంపాదించిన ఈ నైపుణ్యం ఉత్తరోత్తరా వారికి ఎంతో ఉపయోగపడగలదని తను విశ్వసిస్తున్నానని అన్నారు. కాని, బాలబాలికలు తమ చదువు సంగతిని ఉపేక్షించరాదని హెచ్చరిస్తున్నానని అన్నారు.

"నేను మీ వయస్సులో వున్నప్పుడు ఇలాటి వినోదాలే లేవు. ఇప్పటి బాలబాలికల జీవితం ఎంతో బాగుంది. మా రోజుల్లో మేము స్వరాజ్య సంపాదనకు జీవితాన్ని వినియోగించాము. మీ విద్యాభ్యాసం లక్ష్యాన్ని, ఆశలను పూరించడం మీ కర్తవ్యం" అని ప్రెసిడెంట్ హితవు చెప్పారు.

బాలబాలికలు అరగంటసేపు పెద్ద ఎత్తున డ్రిల్లు, నాట్యప్రదర్శనాలు ప్రెసిడెంట్ గౌరవార్థం జరిపారు.

గవర్నర్ త్రివేది, ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ డి. ఎస్. రెడ్డి మున్నగువారు హాజరయ్యారు.

మహమ్మదీన్ హైస్కూలు విద్యార్థులు కోయిల విచిత్రవేష ప్రదర్శనం చేయగా, సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హైస్కూలు, గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూలు విద్యార్థినులు నాట్య ప్రదర్శనాలు చేశారు. కర్నూలు బాలానంద సంఘం వారు బుర్రకథ చెప్పారు.

ప్రెసిడెంట్ ప్రసాద్‌కు భూదానం

ఆంధ్ర సమితి వారిచే

కర్నూలు, ఆగస్టు 17—కడప, కర్నూలు జిల్లాలలో విరాళాల రూపంలో సేకరించబడిన 979 ఎకరాల భూమి నేడు రాజభవన్‌లో ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్‌కు సమర్పించబడింది. ఈ సందర్భంలో ఆంధ్ర భూదాన సమితి సంచాలక్ శ్రీ పాదు సుబ్రహ్మణ్యం, శ్రీ ఆర్. కె. రామలింగారెడ్డి, శ్రీ డి. వెంకటరత్నం, శ్రీ హెచ్. శీమారావుగారు రాజభవన్‌లో ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్‌ను కలుసుకొని ఆంధ్రలో భూదానోద్యమానికి సంబంధించిన విషయాలను గురించి చర్చలు జరిపారు. వచ్చే అక్టోబర్‌లో ఆంధ్రలో ఆచార్య వినోబాభావే పర్యటన సందర్భంగా రాష్ట్రంలో 1 లక్ష ఎకరాల భూమి సేకరించ దానికి నిర్ణయం తీసుకోబడిందని చెప్పి, ఆ కార్యక్రమం జయప్రదం కావడానికి దీవనలు యివ్వవలసిందిగా వారు ప్రెసిడెంట్ ప్రసాద్‌ను కోరారు. ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్‌కు సమర్పించబడిన భూమిలో 720 ఎకరాలు కడప జిల్లాలోను, కర్నూలు జిల్లాలో 259 ఎకరాలు సేకరించబడ్డాయి.

ఆటలలో గెలుపొందినవారికి బహుమతి ప్రదానంచేసే సందర్భంలో నిన్న సాయంకాలం రాయాశా ఆఫీసు ఆవరణలో సూపరింటెండెంట్ రివిజనల్ ఆఫీసు హెడ్ గుమాస్తా శ్రీ బి. ఎస్. శర్మగారి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. శ్రీ దుర్గపాటి వెంకట కుటుంబరావుగారు మాట్లాడుతూ ఆటల పోటీల ప్రాముఖ్యాన్ని వివరించారు. శ్రీయుతులు బి. వెంకటరావు, కె. వి. సర్మనాథం, బి. వి. ఎల్. ఎన్. గుప్తా, సూర్యనారాయణగారలు మాట్లాడారు.

తరువాత ఆటలలో గెలుపొందినవారికి బహుమతులను అధ్యక్షులు పంచిపెట్టారు. అధ్యక్షుని తుదిపలుకుల అనంతరం శ్రీ వంకీపురావుగారి వందనాలతో సభ ముగిసింది. ఈ ఆటల పోటీలు జయప్రదంగా జరగడానికి టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దేవకీనావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీ కూనారావు, పర్ పోస్టుమాస్టరు శ్రీ వి. రామయ్యగారలు కృషి చేశారు. (ఆ. వి.)

తృప్తికరంగా, త్వరలో కాశ్మీర్ సమస్యా పరిష్కారం

విజయవాడ సభలో రాష్ట్రపతి ఆశాభావం

గోవా సమరంలో ముందంజవేసిన కృష్ణాజిల్లా ప్రజలకు డాక్టర్ రాజేంద్రప్రసాద్ జోహారులు

విజయవాడ, ఆగస్టు 18—

కాశ్మీర్ సమస్య త్వరలోనే మనకు సంతృప్తికరంగా పరిష్కరించబడగలదని నేటి సాయంత్రం ఇక్కడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ ప్రెసిడెంట్ ప్రసాద్ ఆశాభావాన్ని ప్రకటించారు.

దేశంలో బ్రిటిషువారు స్వతంత్ర రాజ్యాపకే పూర్తిగా కట్టుబడి వున్నారని, వర్గాలుగా విడిపోవడం వల్ల స్వదేశ సంస్థానాలన్నిటిని ఇండియాలో లీనంచెయ్యడం ఏ విధంగా జరిగిందో వివరిస్తూ, స్వదేశ సంస్థానాల విలీనీకరణ కార్యక్రమంలో కాశ్మీర్ విషయంలో చర్య తీసుకోవడం కొంచెం ఆలస్యమయిందని ప్రెసిడెంట్ ప్రసాద్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ విషయంలో ఇండియా తీసుకొన్న చర్య ఎక్కువ ప్రధానమైనదని చెప్పారు.

కాశ్మీర్ విషయంలో ఆ విధంగా ఇండియా తీసుకొన్న చర్య ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య వివాదంగా పరిణమించిందని చెపుతూ, ఈ సమస్య మనకు సంతృప్తికరంగా త్వరలోనే పరిష్కారం కాగలదని ఆయన అన్నారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ సపరివారంగా గుంటూరునుంచి నేటి సాయంత్రం ప్రత్యేక రైలులో ఇక్కడికి వచ్చారు. కృష్ణానదీ వంతెన ప్రాంతాలనుంచి సుమారు ఒక లక్షమంది జనం ప్రెసిడెంట్‌కు స్వాగతం ఇచ్చారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో జిల్లా కలెక్టరు శ్రీ ఎస్. ఎమ్. ఖాదిర్. డి. ఎస్. పి., శ్రీ టి. వి. కె. శేశస్త్రి ప్రెసిడెంట్‌కు పరిచయం చేయబడ్డారు.

సభా స్థలానికి ప్రెసిడెంట్ కన్వర్టిబుల్ కారులో వచ్చారు. దారిపొడవునా, ఇరువైపులా ప్రజలు గుంపులు గుంపులుగా నిలబడి ప్రెసిడెంట్‌కు స్వాగతం చెప్పారు. లైటింగ్, డెకొరేషన్, రాత్రి దీపాల అలంకరణ ఏర్పాట్లు చాల చక్కగా చేయబడ్డాయి.

ప్రెసిడెంట్ పర్యటనలో ఆంధ్ర గవర్నరు శ్రీ త్రివేది, గవర్నరు సతీ శ్రీమతి కుసుం త్రివేదీ గారు వెంట వున్నారు.

ప్రెసిడెంట్‌ను ఇంగ్లీషులో ప్రసంగించగా దానిని ప్లానింగ్ శాఖ మంత్రి శ్రీ కళావెంకటరావు తెలుగులోకి అనువదించారు.

ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, శ్రీయుతులు పి. గణపతిరావు పాత్రుడు (విజయవాడ మునిసిపల్ చెయిర్మన్), అల్లూరి సత్యనారాయణరాజు (ఆంధ్ర కాంగ్రెస్ ప్రెసిడెంటు), ఏ. కాళేశ్వరరావు, మరుపిళ్ళ చిట్టి, కాకాని వెంకటరత్నం, వై. శివరామప్రసాద్ (శాసనసభ్యులు) గార్లను ప్రెసిడెంటుకు పరిచయం చేశారు.

విజయవాడ వీరులు

గోవా విషాద సంఘటనను గురించి మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో ఈ విషాద సంఘటన జరిగినందుకు ప్రెసిడెంట్ ప్రసాద్ సంతాపాన్ని ప్రకటించారు.

"మన దేశంలో పోల్చిచూస్తే గోవా ఒక చేరెడు నేలమాత్రమే. ఆ నేలలోనే పోర్చుగీసువారు పరిపాలన సాగిస్తున్నారు. గోవా ప్రజలు ఏమైనా సరే స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొని, స్వతంత్ర భాగంగా ఇండియాలో కలిసిపోవాలని కృతనిశ్చయులై వున్నారు" అని ప్రెసిడెంట్ ప్రసాద్ అన్నారు. అందుకోసం వారు పోరాడుతున్నారన్నారు.

గోవా విమోచన కార్యక్రమం గోవా ప్రజల మీదనే ముఖ్యంగా ఉంటుందని చెపుతూ, ఇండియా ప్రజలు కూడా వారికి సహాయ పడుతున్నారని ఆయన అన్నారు.

గోవా సత్యాగ్రహంలో పాల్గొన్న వలంటీర్లు అహింసా సత్యాగ్రహ సమరంలో తుపాకి గుండ్లను ఎదుర్కొన్నారని, వారి అహింసా సమరంలో పాల్గొనడానికి మనం గర్వించాలన్నారు. ఇది విచారకరమే కాదని, గోవా స్వాతంత్ర్య దేశమని వారి సహకారం అవసరం కొనడం పోరాడాల్సి ఉన్నదన్నారు.

ఈ విషయంలో తాను విజయవాడ పౌరులను, గోవా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారందరినీ అభినందిస్తున్నానని ప్రెసిడెంట్ ప్రసాద్ అన్నారు. ఇదే పద్ధతిలో మనం పోరాటాన్ని సాగిస్తే త్వరలోనే మనం విజయం పొందగలమన్నారు.

గోవా పోరాటంవల్ల ఇండియా ప్రభుత్వానికి పూర్తి సానుభూతి వున్నప్పటికీ, అది ఈ పోరాటంలో ప్రవేశించ లేదని ఆయన స్పష్టపరిచారు. ఈ సమస్యా పరిష్కారానికి ఇండియా ప్రభుత్వం ఎట్టి సాయుధ చర్యను తీసుకోదలచ లేదన్నారు.

ఆంధ్రప్రజల సహకారం

దేశం స్వతంత్రమై వచ్చినప్పటినుంచి ఇంతవరకు వివిధ రంగాలలో జరిగిన అభివృద్ధిని గురించి వివరిస్తూ, పంచవర్ష ప్రణాళిక అమలు ఒక్కొక్క సందర్భంలో బాగా అధిక మింపబడ్డాయని ఆయన అన్నారు. రెండవ పంచవర్ష ప్రణాళిక విషయంలో రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు.

తమ రాష్ట్ర ప్రభుత్వాలవల్ల, ఇండియా ప్రభుత్వంపట్ల ప్రజలకు విశ్వాసం కలదని దానికి ఈ సమావేశంలో ఇంతమంది ప్రజలు పాల్గొనడం ఒక నిదర్శనమని ప్రెసిడెంట్ ప్రసాద్ అన్నారు. తనకు ఆంధ్ర రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ప్రజలు ఇస్తున్న మన స్వాగతాలు అందుకు మరొక ప్రబల తార్కాణమన్నారు. అన్నిటినీ మించిన ఉదాహరణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఋణానికి ప్రజలు అత్యధికంగా, కావలసిన దాని కంటె మించి పెట్టుబడి పెట్టడమే నన్నారు. అందులో ఈ విజయవాడ నగరం, కృష్ణాజిల్లా పాల్గొనిన వాటా అత్యంత ప్రశంసనీయమై నట్టిదని ప్రెసిడెంట్ ప్రసాద్ అభినందించారు. ప్రభుత్వం వల్ల ప్రజలు తీసుకున్న శ్రద్ధ, ఇచ్చిన సహకారం ఇంకా, ఇంకా ఇతోధికం కావాలని ఆశిస్తున్నామన్నారు.

ప్రధాని నెహ్రూ విదేశాంగ విధానానికి ప్రెసిడెంట్ ప్రసాద్ జోహారు అర్పించారు. ఆయుధబలం దృష్ట్యా మనది చిన్న దేశమే అయినా, నైతికబలం దృష్ట్యా ప్రపంచంలో అత్యున్నతమైన ప్రతిష్ఠను మన విదేశాంగ విధానం మనకు సాధించిపెట్టిం దన్నారు. మన "పంచశీల" సిద్ధాంతాన్ని ఆయన వివరించి, అది ప్రపంచంలో వివిధ దేశాల మన్ననలందు

"గోవా విమోచనానికి ఎంతోకాలం పట్టదు"

ఆంధ్రవిద్యాసంస్థ వారికి రాష్ట్రపతి అభినందనం

నంద్యాల, ఆగస్టు 18—"గోవా మన దేశంలో ఒక భాగం. అది మనకు దక్కి తీరాలి. ఆ హింసా మార్గాన ఇండియా ప్రభుత్వం గోవా సమస్యను పరిష్కరించే మార్గంలో గోవా విముక్తి కోసం ఆయన గోవా ప్రజల ఉద్యమానికి కోవడం ఎంతోకాలం పట్టదు. పోర్చుగీసువారు మనలను తప్పించినా మనం లొంగి వారికి పోము" అని ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ నంద్యాల రైల్వేస్టేషన్ సమీపంలో నేడు జరిగిన సభలో ఉపన్యసిస్తూ వక్కాణించారు.

గోవా విమోచనం కొరకై ప్రాణాలర్పించిన వీరులలో ఆంధ్రదేశంనుంచి వెళ్ళిన విద్యార్థి విషయం ప్రస్తావిస్తూ, ఆయన విద్యార్థి అనుభవాన్ని, వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. ఎటి పరిస్థితులలో నైనా శాంతియుతంగా ప్రవర్తించవలసిందని డాక్టర్ ప్రసాద్ ప్రజలకు సందేశమిచ్చారు.

ఆహార సమస్యను గురించి ప్రసంగిస్తూ, దేశంలో ఆహార సమస్యలు రెండూ తృప్తికరంగా పరిష్కరించబడినవని, పల్లె గ్రామ ప్రాంతాలలో నీటి సమస్య మాత్రం పరిష్కారం కావలసివున్నదని, అందుకు నీటిపారుదల ప్రాజెక్టులు, చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలను పెంపొందించడానికి ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్రపతి అన్నారు. ప్రస్తుతం ఆంధ్రదేశం ఖ్యాతి గాంచింది. అద్దరు ముడిపడిన గృహపరిశ్రమలవల్ల సంపాదనకు పరిమితం చెయ్యబడగలదు. ఏమైనా ప్రజలు పరిశ్రమలు ప్రోత్సహించవలసిందిగా ప్రజలకు డాక్టర్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆర్థిక, సాంఘిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ విధానాలకు తోడ్పడవలసిందని ప్రజలను కోరారు.

దేశస్వాతంత్ర్యంకోసం గాంధీజీ నిర్వహించిన దౌర్జన్యరహిత శాసనోల్లంఘన కార్యక్రమంలో ఆ మహా విప్లవంలో పాల్గొని, అమూల్య సహాయం చేశారని, అదే విధంగా వినోబాభావే ప్రారంభించిన భూదాన యజ్ఞానికికూడా తోడ్పడి దాన్ని జయప్రదం చేయవలసినదని ఇండియా అధ్యక్షుడు ఆంధ్రులను హెచ్చరించారు.

కంభం రైల్వేస్టేషన్‌లో రాష్ట్రపతికి స్వాగతం

కంభం, ఆగస్టు 18—రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్పెషల్ ట్రెయిన్‌లో నేడు కంభం మీదుగా వెళ్ళినప్పుడు కంభం రైల్వే స్టేషన్‌వద్ద సాధికం పురప్రముఖులంతా వారికి స్వాగతం ఏర్పాటు చెయ్యబడింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ పి. బాలిరెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు శ్రీ జి. సుబ్బరత్నం రాష్ట్రపతిని పుష్పమాలలతో అలంకరించారు. తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఎ. రంగయ్య గవర్నర్ శ్రీ త్రివేదిని పుష్పమాలాలంకృతుని చేశారు. ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు పౌరప్రముఖులను ప్రెసిడెంట్ ప్రసాద్‌కు పరిచయం చేశారు. డాక్టర్ ప్రసాద్ వెలుపల్‌నుంచి బయటికివచ్చి స్టేషన్‌వద్ద చేరిన పదివేలమంది ప్రజలకు దర్శన మిచ్చారు.

ఆంధ్రప్రభుత్వం అప్పు

కోరినదానికన్నా కోటిన్నర అదనంగా చెల్లింపు

కర్నూలు, ఆగస్టు 18—ఆంధ్రప్రభుత్వం కోరిన 2½ కోట్ల రూపాయల అప్పును మించిన మొత్తం నాలుగు కోట్లు ఆంధ్రరాష్ట్రం 11 జిల్లాలలోను లభించినట్లు చెల్లించారని తెలుస్తున్నది. జిల్లావారీ వివరాలివి:

శ్రీకాకుళం: 12,63,300. విశాఖపట్టణం: 8,58,200. తూర్పు గోదావరి: 31,17,800. పశ్చిమ గోదావరి: 37,76,400. కృష్ణ: 1,68,16,200. గుంటూరు: 44,82,200. నెల్లూరు: 27,67,300. చిత్తూరు: 20,07,400. కడప: 21,37,400. అనంతపురం: 7,82,700. కర్నూలు: 10,78,800.

కూలి నిర్ణయ సంఘాన్ని నియమించే విషయం ప్రభుత్వం ఆలోచిస్తున్నదని గురువారంనాడు రాజ్యసభలో ఆబిద్ ఆలీ ఒక ప్రశ్నకు సమాధాన మిచ్చారు.

ఏ విధంగా అందుకొంటున్నదో వివరించారు.

మన అంతరంగిక వ్యవహారాలలో అహింసా సిద్ధాంతాన్ని ఏ విధంగా అమలు పరచాలో ఆచార్య వినోబాభావే ప్రదర్శిస్తున్నారని చెపుతూ, ఆయన ఉద్యమానికి ఆంధ్ర ప్రజలు సహకరించాలని ప్రెసిడెంట్ ప్రసాద్ కోరారు. ఆచార్య భావే ప్రజలు ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో, ఒకరికోసం మరొకరు ఏ విధంగా త్యాగం చెయ్యాలో ప్రశాంతంగా, దేశంలో వ్యయంగా తిరుగుతూ ప్రదర్శిస్తున్నారన్నారు.

ఆచార్య భావే దేశం వివిధ ప్రాంతాలలోను ఇంతవరకు 35 లక్షల ఎకరాలను భూదానోద్యమాధికి సేకరించారని చెపుతూ, ఆయన త్వరలోనే ఆంధ్రరాష్ట్రానికి వస్తున్నారని, ప్రజలు ఏమి ఇస్తే దానిని ఆయన స్వీకరిస్తారని ప్రెసిడెంట్ ప్రసాద్ అన్నారు. ఆచార్య భావే తన భూదానయజ్ఞాన్ని తెలుగు నేలలోనే (తెలంగాణాలో) మొట్టమొదట ప్రారంభించారని, అందువల్ల దీనిని జయప్రదం చేయడంలో తెలుగువారి బాధ్యత అత్యధికంగా వున్నది, తమ బాధ్యతను జయప్రదంగా తెలుగువారు నిర్వహించుకొంటారనే తాను విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు.

తరువాత ఆయన సపరివారంగా ఏలూరుకు బయలుదేరారు.

ఆయన రాత్రి ఏలూరులో వుండగలరు.

మంత్రికి అవసరమైన మృగ లక్షణాలు

అహమ్మదాబాద్, ఆగస్టు 18—ఆదర్శప్రాయుడైన మంత్రికి కలిగిన వారు నాలుగు మృగాల స్వభావాలను అలవరచుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆహారశాఖ ఉపమంత్రి శ్రీ ఎం. వి. కృష్ణప్ప నేడిక్కడ రెయిలులో ముచ్చటించిన సందర్భంలో అన్నారు.

వైరాజిల్లా గ్రామాలలో ఆహార పేమి లేదని, తమకు ఇక్కడ నుంచే తీసుకువెళ్లాలని రైతులు ఆయనను విన్నవించగా ఉపమంత్రి ఇలా అన్నారు:

"మంత్రి ఒంటెలాగ లోజనం చేయాలి. గేదెలాగ ఏమీ పట్టించుకో కూడదు. గాడిదలాగ పనిచేయాలి, కుక్కలాగ విదిలించాలి"

కర్నూలులో పోలీసు విన్యాసాలు

ప్రెసిడెంట్ ప్రసాద్ రాక సందర్భంలో

కర్నూలు, ఆగస్టు 16—ఆంధ్రప్రభుత్వం పోలీసు శాఖవారు నేటి రాత్రి ఇక్కడ నిర్వహించిన ప్రఖ్యాతమైన "టాచ్-లైటు టాటూ" ప్రదర్శనాన్ని దాదాపు ఆరంతి మంది ప్రజలు తిలకించారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ ఆంధ్ర రాజధానికి వచ్చిన సందర్భంగా ఆయన గౌరవార్థం ఈ ప్రదర్శనం ఏర్పాటుచేయబడింది. అది విశాలమైన పోలీసు గ్రౌండ్సులో అద్భుతమంగా నిర్వహించబడింది. కొండారెడ్డి బురుజు రమణీయంగా విద్యుద్దీపాలతో అలంకరించబడింది.

ఆ బురుజుపై "ప్రెసిడెంట్ వర్థిల్లాలి" అన్న నినాదం ప్రాయబడ్డ పెద్ద బ్యానర్ ఒకటి, జాతీయ పతాకం ఎగురవేయబడ్డాయి.

ప్రెసిడెంట్ రాజేంద్రబాబు నేటి రాత్రి 7-20 గంటలకు సతీమణి శ్రీమతి రాజవంశీదేవితోను, గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదితోను పోలీసు ప్రదర్శనాన్ని తిలకించడానికి వచ్చారు. ఆ ప్రదర్శనం ఒక గంటసేపు జరిగింది. "టార్చిలైట్" ప్రదర్శనంలో మొత్తం 120 మంది పాల్గొన్నారు. వారు "ఏ. ఎస్. ఏ. పి." (ఆంధ్ర స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీసు) రూపంలో "టార్చిలైట్" ప్రదర్శనం జరిపారు. ప్రజలు సుదీర్ఘంగా హర్షధ్వానాలు చేశారు.

పోలీసుశాఖవారు ప్రేక్షకులకు చక్కని ఏర్పాట్లు చేశారు.

అంబాలా, ఆగస్టు 18—పంజాబు ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ రణవీర్ సింగ్, రోహటక్ జిల్లాకు చెందిన మరికొందరు పక్షంలు పార్టీనుంది రాజీనామా చేశారు.

రణవీర్ సింగ్ ఇటీవలే డాక్టర్ రామమనోహర్ లోహియాను బలపరుస్తున్నారు.

డాక్టర్ లోహియావర్గంలో చేరి అఖిలభారత సోషలిస్టుపార్టీని స్థాపించగలవని రణవీర్ నేడు ప్రకటించారు.

ఈశాన్య సరిహద్దు ప్రాంతానికి భారత సైనికదళం

దౌర్జన్యాలు అణచడానికి పంపినట్టు నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 18—ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ ప్రాంతంలో అస్సాం ద్వయులు జరుపుతున్న దౌర్జన్యాలను అణచివెయ్యడంలో సివిల్ అధికారులకు తోడ్పడడానికి భారత సైన్యానికి చెందిన ఒక బెటాలియన్ ఆ ప్రాంతానికి పంపబడినట్టు ప్రధాని నెహ్రూ నేడు లోక్ సభలో ప్రకటించారు.

ఆయన యింకా యిలా అన్నారు:

"ట్యూఎన్‌సాంగ్ డివిజన్ ప్రాంతంలో సాయుధమైన ముఠాలు కొన్ని హింసాత్మక చర్యలకు, గృహదహనాలకు పాల్పడుతూ, సర్వత్రా తిరుగుతున్నవని అక్కడి పొలిటికల్ ఆఫీసర్ తెలియజేశారు. ఆయనకూడా నాగా జాతివాడే. ఈ ముఠాలపట్ల చురుకుగా వ్యవహరించాలని పొలిటికల్ ఆఫీసర్ సైన్యసహాయాన్ని అర్థించారు. ఆ ప్రకారం ఒక బెటాలియన్‌ను అక్కడకు పంపడానికి ప్రభుత్వం నమ్మతించింది.

"ఈ సైన్యం అక్కడి స్థానికాధికారులతో సంప్రదించే వ్యవహరిస్తుంది. అక్కడ దౌర్జన్యాలు చేస్తున్న వారిని పట్టుకొన్న పిమ్మట ఈ సైన్యం ఉపసంహరించబడుతుంది

"ఆ ప్రాంతంలో జరుగుతున్న దౌర్జన్యాల కారణంగా ఈ చర్య గైకొనడం అవసరమయింది."

రాజకీయ బాధితుల సమస్య

లోక్‌సభలో ప్రస్తావన

న్యూఢిల్లీ, ఆగస్టు 18—స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న రాజకీయ బాధితులకు అధిక సహాయం చేయవలెనని ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రరాష్ట్రాలకు సంబంధించిన విషయమై డిప్యూటీ హోం మంత్రి శ్రీ బి. ఎన్. దతార్ నేడు లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు సంతృప్తికరంగానే పరిష్కరిస్తున్నవి కూడా ఆయన తెలియజేశారు.

దీనిపై వచ్చిన అనుబంధ ప్రశ్నలకు శ్రీ దతార్ సమాధానం చెబుతూ, పాకిస్తాన్ నుంచి విభజించే స్వాతంత్ర్యోద్యమంలో అనేక కష్టనష్టాలకు గురైన వారనే అనేకులు రాజకీయ బాధితుల సమస్య పరిశీలింపబడుతున్నదని చెప్పారు.

విదుగోలు, ఆగస్టు 16—ఇక్కడికి సుమారు మూడు మైళ్ళ దూరాన వున్న రావ్యలపూడి గ్రామంలో ఒక రాడా కూలగా ఒక స్త్రీ రెండు కాళ్ళు విరిగిపోయినవని యిక్కడికి వార్త వచ్చింది.

వర్షానికి శ్రీ రావ్యలపూడి రమయ్యగారి రాదా కూలినది. ఆ సందర్భంలో యింటిలో నిద్రపోతున్న వన్నమనేని వీరమ్మ అనే ఆమె కాళ్ళు విరిగినవట. ఆమెయమ్ము 32 సంవత్సరాలు. వెంటనే ఆమెను యిక్కడికి చికిత్స నిమిత్తం తీసుకు వచ్చారు.

ఈ సంఘటన 11వ తేదీ రాత్రి జరిగింది.

విపణివీధి

నవరను రేటు

మద్రాసు, ఆగస్టు 18—

	రూ.	అ.	పై.
అమ్మకం వస్తు			
నవరం విల్లరక	62	0	0
పాల్గా బంగారం	98	2	0
మూనా బంగారం	94	8	0
వెండి నంద తులాలు	181	4	0
వెండి తులం 1-8	1	11	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు) 109-0-0 112-8-0

వేరుసెనగనూనె ఆబారు ధర:—

3% ఎస్. ఎస్. ఎ. రకీ 218-0-0

ఆముదం 500 తిరుపత్తూరు 165-0-0

వేంపు లోటన, స్పెషల్ బ్రాండ్ (37½ పౌనుల దర్యాలో సహా) 14-8-0

కొబ్బరినూనె గొంటూరు 37½ బాండ్

రాజా బ్రేండ్ 25 12-0

ఎం. ఎస్. బ్రేండ్ 26 4-0

పంచదార

బిటిష్ క్రిస్టెల్ (2 కట్స్) 95-8-0 85-8-0

నైజాం (228 పౌనులు) 66, 66-8-0

సామర్లకోట (2 కట్స్) 65-8-0

ఆదోని మార్కెట్

ఆదోని, ఆగస్టు 18— వేరుసెనగ కుప్పరేటీ 108 -1 నూనె రూ. 10-4-0; పంటీ 143-0-0; కాయ పీసట్స్ రూ. 4-6-0 కోరమండల్ రూ. 4-5-0.

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 19—

వెండి 100 తులాలు	182	0-0
పాల్గా బంగారం	95	4 0
నవరు	61-	8-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 19—

	రూ.	అ.	పై.
అమ్మకం వస్తు			
పాల్గా బంగారం రీడీ —	95	10	0
వెండి 100 తులాలు —	182	0	0
నవరను —	61	8	0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 18—

నేటి ఓపెనింగ్	—	33 81
నేటి క్లోజింగ్	—	33 84

1955 ఆగస్టు 20, శనివారం

మన్మథనామ సంవత్సర

అధిక భాద్రపద శుద్ధ విదియ

విదియ రా. 11-1 గంటలవరకు

ఉత్తర రా. 12 11 గంటలవరకు

వర్జ్యం: ప. 6-18 మంది 7-53 గంటలవరకు

బాలికను కొట్టినందుకు 2½ ఏళ్ళ జైలు

ఆగరక్‌పూర్, ఆగస్టు 17—అక్కడికి ఒక గ్రామంలో జరిపించుటగా వున్న యూసూఫ్ షేక్ గత జనవరి మూడవతేదీని తరుచుగా గెర హాజరవుతూవుండనే సాకుపై పదిమిదేళ్ళ అమ్మాయిని కొట్టడం వరికంగా ఆమె యింటికి వెళ్ళి మరణించటంతో సెషన్సు విచారించి జగర్‌పూర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి 2½ సంవత్సరాల కఠినజైలు విధించారు.

"అట్టి మనోహరమైన, నిలవుండే సువాసన!"

అని జమునా చెప్పుచున్నది

"లక్స్ టాయిలెట్ సబ్బులోని క్రొత్త పుష్పం పరిమళము నాకు చాల యిష్టము"

ప్రపంచంలోని చిక్కిరి సొగసైన వనితలు చేయుచున్నట్లు చేయండి—శుద్ధమైన, తెల్లని లక్స్ టాయిలెట్ సబ్బును మీ ప్రతిదిన సౌందర్యమునిచ్చు సాధనలో ఒక భాగముగా యేర్పర్చుకోండి. దానియొక్క మెత్తని, పరిమళమైన నురగ మీ చర్మమును శుభ్రముగాను, మృదువుగాను మరియు మనోహరంగాను వుండునట్లుచేయును—మీ సౌందర్యమును వృద్ధిపరచును. మీ శరీరమంతటి సౌందర్యము కొరకు పెద్దసైజును ఉపయోగించండి.



లక్స్ టాయిలెట్ సబ్బు

సినిమా తారలకు సౌందర్యమునిచ్చు సబ్బు

భారతదేశంలో తయారుచేయబడినది

LTS 453-X78 TL

ఈ నెల 26 విడుదల!

సావిత్రి...జానకి
యన్.టి.రామారావు
సి.యస్.ఆర్.....
డా॥సుబ్బారావు నటించిన

వినోదా వారి

కన్యాశుల్కము

దర్శకత్వము...పి. పుల్లయ్య, బి.ఏ.

యన్. ప్రకాష్ • ఘంటసాల • సదాశివబ్రహ్మం • పి. కృష్ణమూర్తి

ఆఫీసు: వినోదా పిక్చర్స్ సర్క్యూట్, విజయవాడ.

సీడెడ్, నైజాం అండ్ మైసూరు: చమియా టాకీ డిస్ట్రిబ్యూటర్సు.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

ఆదివారం
THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 4475.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 17 సంచిక: 34
10 పేజీలు: వెల రెండణాలు
మద్రాసు: ఆదివారం
21-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

21-8-55

STATE LIBRARY
8c0214

వినోబాజీ వద్దకు ప్రెసిడెంట్ పయనం

విశాఖపట్నం, ఆగస్టు 20— భూదాన యజ్ఞ ప్రచారకర్తగా ప్రస్తుతం ఒరిస్సాలో పర్యటన చేస్తున్న ఆచార్య వినోబాభావేను కలిసికొనే నిమిత్తం ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేడు తేరేపల్లి వెళ్తున్నారు. నేడు వరాదరి ఢిల్లీ వెళ్ళవలసిన ప్రెసిడెంట్ ప్రసాద్ వినోబాజీని కలిసికొనే నిమిత్తం తన కార్యక్రమం మార్చుకొన్నారు.

భారత సత్యాగ్రహులపై తిరిగి బుడతకీచుల క్రౌర్య ప్రదర్శనం

శుక్రవారం గోవాలో ప్రవేశించిన 82 మందిలో చాలామందిని స్పృహతప్పేవరకు కొట్టి, ఇండియా సరిహద్దులో విసరివేసినారట

దళ నాయకుడు శ్రీ దండవతేకు కూడా గాయాలు

బెల్గాం ఆగస్టు 20— అఖిల భారత ప్రజాసోషలిస్ట్ పార్టీ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎస్. ఆర్. దండవతే నాయకత్వాన నిన్న సాయంకాలం మూడు గంటలకు న్రాడానుంచి గోవా సరిహద్దును దాటి పురోగమించిన 82 మంది సత్యాగ్రహులలో ముగ్గురు వినా తక్కిన అందరూ నేటి ఉదయం ఇండియా సరిహద్దు చేరుకొన్నారు. శ్రీ దండవతేతో సహా చాలామందికి గాయాలు తగిలినవి.

వీరిలో స్పృహ తప్పి పడివున్న 10 మందిని గోవా విమోచన సహాయక సమితి స్వచ్ఛంద సేవకులు రక్షించి వైద్యులవద్దకు వెంటనే తీసుకు వెళ్ళారు.

[illegible] ముగ్గురికోసం గాలించడం జరుగుతున్నారు.

తీవ్రమైన దెబ్బలు తగిలిన వారిలో [illegible] తీవ్రమైన గాయాలు తగిలినవి. వారిని తుపాకి మడమలతో బాదడం [illegible].

తీవ్రగాయాలు తగిలిన అందరికి వెంటనే వైద్య సహాయం జరుపబడింది. స్పృహతప్పినవారికి తిరిగి స్పృహవచ్చింది.

తాము గోవాలోకి దారిని రెండు మైళ్ళు వెళ్ళగానే మామూలు దుస్తులలోవున్న పోర్చుగీసు పోలీసులు [illegible] అతిక్రూరంగా కొట్టినందువల్ల విపరీతంగా దెబ్బలు తినడం వల్ల చాలా మంది స్పృహతప్పి పడిపోయినట్లు ఒక సత్యాగ్రహి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరికి తెలియజేశారు.

తాడేపల్లి [illegible] పార్లమెంటు సభ్యులు విజ్ఞప్తి చేశారు:

శ్రీ రామానంద తీర్థ (హైదరాబాద్), శ్రీ ఎస్. నిజలింగప్ప (మైసూర్), శ్రీ రఘునాథ్‌సింగ్ (యు. పి.), శ్రీ భక్తదర్శన్ నారాయణ్ మూర్తి (కోలార్).

డామన్‌లో ఎడతెరిపి లేకుండా కాల్పులు

సత్యాగ్రహదళాలు ముంచుకు వస్తున్నవనే భయంతో

డామన్ సరిహద్దు, ఆగస్టు 20— డామన్ సరిహద్దు [illegible] రాత్రింబగళ్ళు [illegible] కాల్పులు జరుపుతున్నారు [illegible] డామన్‌లోకి ఇంకా ప్రవేశించనున్నారనే భయంతో పోర్చుగీసువారు ఇలా కాల్పులు సాగిస్తూ వున్నారని అనుకుంటున్నారు.

అమెరికాకు చెందిన [illegible] డామన్ [illegible] ఆగస్టు 15 వ తేదీ కాల్పులలో శ్రీ [illegible] మరణించిన విషయం [illegible].

ఏకనాయకత్వంలో సత్యాగ్రహం

రామానంద తీర్థ, ప్రెసిడెంట్ ఎం. పి. ల విజ్ఞప్తి

[illegible] ఆగస్టు 19— గోవాలో సత్యాగ్రహం [illegible] ఒక దళానికి నాయకత్వం [illegible] ఆచార్య వినోబా [illegible]

గోవాలో సత్యాగ్రహుల హత్య: భారత ప్రజకు పలసపేజ విమోచన సంస్థ సానుభూతి

లండన్, ఆగస్టు 19— ఆగస్టు 15 వ తేదీని గోవాలో ప్రవేశించిన నిరాయుధులైన భారతీయ సత్యాగ్రహులను పోర్చుగీసు అధికారులు అమానుషంగా కాల్చించి హత్య చేసినందుకు ఇచ్చటి పలసదేశ విమోచన సాధన సంస్థ ఇండియా ప్రజలకు తన సానుభూతి సందేశాలను తెలియపరచింది.

ఈ సంస్థలో సుమారు 30 లక్షల మంది సభ్యులు కలరు.

లండన్‌లోని ఇండియా హై కమిషనర్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్‌కు ఈ సంస్థ నేడు అందజేసిన లేఖలో క్రిందివిధంగా పేర్కొనబడింది:

"కేవలం తమ మాతృభూమిలో యతేచ్ఛగా తిరిగే మానవస్వాతంత్ర్యం యుక్తమనుకొని గోవాలో [illegible] కలరు. పోర్చుగీసువారు అమానుషంగా మృగత్వంతో కాల్పించి చేసినందుకు మీ దేశ ప్రజలకు మా సానుభూతి సందేశాలను తెలుపుచున్నాము. గోవాలో అట్టి బలిదానం గావించిన అమరవీరుల దివ్యస్మృతి."

ఈ సంస్థ దేశవిమోచన సాధన సంస్థకు బ్రిటిష్ పార్లమెంటులోని లేబర్‌పార్టీ సభ్యుడు మిస్టర్ ఫెన్నర్ బ్రాక్వే అధ్యక్షుడు. దీని సభ్యులలో బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు 70 మంది సభ్యులుగా వున్నారు. దీనిలో అనేక దేశాల జాతీయ ట్రేడ్ యూనియన్ సంఘాలకు సభ్యత్వం కలదు.

శ్రీమతి విజయలక్ష్మికి అందచేసిన లేఖలో ఈ సంస్థవారు ఇంకా క్రిందివిధంగా వివరించారు:

"ఆగస్టు 15 వ తేదీని గోవాలో జరిగిన దారుణ హత్యలు (అంతకంటె పోర్చుగీసు వారి కిరాతక దర్పము వ్యక్తంచేయడానికి వేరొకటి అక్కరలేదు) ఇండియాలో విదేశీయు ఆక్రమిత స్థావరాలు ఒకటి వదులుకొన్న దేశాలన్నింటికి కూడా కలవరపాటు కల్పించెటివి.

"ఇండియాలో ఇంకా మిగిలివున్న ఈ సామ్రాజ్యతత్వ శిలాశేషాలు పూర్తిగా తుడిచిపెట్టి వేయబడే వరకు ప్రపంచ ప్రజానీకం ఏకకంఠంగా ఆందోళన కొనసాగించాలి. ఏనాటికి మొత్తం ప్రపంచంనుంచే ఇంపీరియలిజం వ్యవహారం రూపుమాపబడే వరకు ఈ విరసనోద్యమం సాగించవలెను.

"ఈ విషయంలో మేము చేయగల సహాయాన్ని అరకొరలేకుండా హృదయపూర్వకంగా చేయదలచుకున్నాము. సుస్థిర ప్రపంచ శాంతి సాధనకు, మానవాభ్యుదయ సాధనకు నిర్విరామంగా కృషి చేస్తున్న మీ దేశానికి మొత్తం ప్రపంచమే ఎంతగానో ఋణపడి వున్నది. భారతీయుల హక్కులను కలిగించబడుతున్న ఈ విషాదాలను వ్యక్తీకరించడం మానవత దృష్ట్యా ప్రతి వ్యక్తి విధ్యుక్త ధర్మమై వున్నది."

లండన్‌లో నిరసన ప్రదర్శనం

లండన్‌లోని పోర్చుగీసు కార్యాలయం వద్ద వారాలు రోజులుగా జరుగుతున్న భారతీయుల నిరసన ప్రదర్శనం నేడుకూడా కొనసాగించబడింది.

నేడు ఇద్దరు భారతీయ యువకులు— శ్రీ ఆర్. ఎస్. రాన్‌స్లే, శ్రీ బి. కాలే నిరసన ప్రదర్శనం జరిపారు. లండన్‌లో న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న వీరిద్దరు కూడా బొంబాయి వాసులే. వీరు నేడు నిరాహారదీక్ష కూడా చేస్తున్నారు. పోర్చుగీసు కార్యాలయం ముందు పేవ్‌మెంట్ మీద మౌనంగా అటూ ఇటూ పచారుచేస్తున్న ఈ ఇరువురు "గోవాలో పోర్చుగీసువారి దర్పము ఖండిస్తూ నినాదాలు లిఖించబడిన అట్టలు చేత ధరించి వున్నారు. ఒక అట్టపై "పోర్చుగీసువారు గోవానుండి వైదొలగి పోవాలి" అని వ్రాయబడి వున్నది.

గోవాలో నిరాయుధులైన భారతీయ సత్యాగ్రహులను పోర్చుగీసు సైనికాధికారులు క్రూరంగా చంపడానికి విరుద్ధంగా, అనాగరికంగా, అమానుషంగా, విరుద్ధంగా హింసచేయు విధంచేసినందుకు ఆక్షేపణను తెలుపుచు ఇచ్చటి భారతీయ కార్మికుల సంఘం పోర్చుగీసు ప్రధాని సాలజార్‌కు ఒక తంతి పంపించింది.

"గోవాలో ఉద్యమం మహోధృతంగా సాగాలి"

గోవా ప్రజలకు కాంగ్రెస్ కార్యదర్శి హితవు

ఇండోర్, ఆగస్టు 19— గోవాలో స్వాతంత్ర్యోద్యమాన్ని గోవా ప్రజలు మహోధృతంగా కొనసాగించడం అవసరమని అఖిలభారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీమన్నారాయణ్ నేడు రాత్రి ఇక్కడ సభలో అన్నారు.

ఒక బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ గోవా ఇండియాలో విలీనం కావాలని భారతదేశమంతటా గోవాపట్ల ఎక్కువగా ఆదరణ పెరుగుతున్నదని ప్రపంచ ప్రజలు గుర్తించవలెనన్నారు.

ఇంకా యిలా అన్నారు:

"గోవా సమస్య పూర్వపు సంస్థానాల సమస్యను పోలివున్నది. అప్పుడు ఇండియాలో స్వాతంత్ర్యోద్యమం జరిగితే బ్రిటిష్ ఇండియాలోని హైదరాబాదు మాత్రమే స్వాతంత్ర్యం కావాలంటున్నారని ప్రచారం చెయ్యబడింది. అప్పుడు గాంధీజీ "ప్రజా మండలాల" ఏర్పాటుచేసుకోవలసిందని సంస్థాన ప్రజలకు ఉపదేశించారు.

ముందు గోవాలో స్వాతంత్ర్యోద్యమం మహోధృతంగా కొనసాగించవలెను. అప్పుడు భారతప్రజలు గోవాకు ఉద్యమానికి తగు విధంగా తోడ్పడుతారు.

"నెహ్రూను బలపరచండి"

గోవా సమస్యపట్ల భారత ప్రభుత్వ వైఖరిపై చెయ్యబడుతున్న విమర్శలను కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ శ్రీమన్నారాయణ్ ప్రస్తావించారు. "బలప్రయోగం ద్వారా కాని, ఇండియా నుంచి ప్రజలను పంపించి కాని గోవాను స్వాధీనం చేసుకోవడానికి ఇండియా సిద్ధపడలేదు. ప్రపంచానికి శాంతి బోధిస్తున్న ఇండియా తన సమస్యల పరిష్కారానికి బలప్రయోగం చెయ్యలేదు.

"అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో దిట్ట అయిన పండిట్ నెహ్రూ గోవా సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. శాంతి పూర్వకంగా ఈ సమస్యను పరిష్కరించడంలో పండిట్ నెహ్రూను బలపరచడం ప్రతి భారతీయుని విధ్యుక్త ధర్మమైవున్నది" అని ఆయన పేర్కొన్నారు.

గోవా సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు కూడా.

గోవా, కాశ్మీర్ ఒకే సమస్యలట

కరాచీ, ఆగస్టు 19— పాకిస్తాన్ రాజ్యాంగం నిర్మాణ సభ ప్రతిపక్ష నాయకుడు హెచ్. ఎస్. సుహ్రవర్దీ నేడు చేసిన ప్రకటనలో గోవా సత్యాగ్రహం ఆపవలసిందిగా భారత ప్రధాని పండిట్ నెహ్రూకు సలహా యిచ్చారు. గోవాలో సత్యాగ్రహం చేయడం ఉచితమైనప్పుడు కాశ్మీర్‌లో జరుగవలసిన కాశ్మీర్‌లో సత్యాగ్రహం అంతకన్న ఎక్కువ ఉచితమని సుహ్రవర్దీ వాదించారు.

హేగ్, ఆగస్టు 19— రష్యాలో దాదా కాలంనుంచి నిర్బంధంలోవుంటున్న ఎనమండుగురు డచ్ పౌరులను (వీరిలో ఒక స్త్రీ కూడా వున్నది) విడుదల చేయడానికి సోవియట్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ఇక్కడ డచ్ విదేశాంగ కార్యాలయం నేడు ప్రకటించింది.

ద్వా సూడాన్ సైనిక దళంలో తిరుగుబాటు

ముగ్గురు సైనికోద్యోగుల జాడ తెలియదట

ఖార్టూమ్, ఆగస్టు 19— దక్షిణ సూడాన్ని టోరిట్ పట్టణంవద్ద తమ సైనిక పటాలాలలో తిరుగుబాటు జరిగిందని, తిరుగుబాటుదారులు ముగ్గురు సైనికోద్యోగుల జాడ తెలియుటం లేదనీ, వీరిలో ఒకరు మరణించి వుండి వచ్చునని సూడాన్ ప్రభుత్వం నేడు ప్రకటించింది.

మూడు తుక్కీలో మూడాలలో నే జాడ తెలియ [illegible] ఉద్యోగులు [illegible] ఉత్తర-దక్షిణ సూడాన్ [illegible] వారినుంచి తిరుగుబాటు సంబంధం [illegible] చేయబడ్డది.

ఈ తిరుగుబాటుకు [illegible] సూడాన్ రాష్ట్రంలో [illegible] పరిస్థితి ప్రశాంతంగా వున్నది.

తిరుగుబాటు జరిగిన టోరిట్ నుండి ఉత్తరానికి రోడ్లు, రైళ్ళు లేవు. బెల్జియన్ కాంగో, ఉగాండాలకు మాత్రం రోడ్లు వున్నాయి కాని అవిపైనా సుగమం కావు.

టోరిట్ నుండి వార్తలు [illegible] తిరుగుబాటు వివరాలు [illegible] ఈక్వెటోరియా [illegible] అదుపులో పెట్టబడ్డారని, రాష్ట్రంలో అశాంతి [illegible] తెలుపుతున్నది.

[illegible] శాంతిభద్రతల రక్షణకు [illegible] సూడాన్ [illegible] చేసింది.

[illegible] సూడాన్ గవర్నర్ జనరల్ [illegible] దక్షిణ సూడాన్ ఈక్వెటోరియా [illegible] రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

ఈ ప్రకటనను [illegible] ఉత్తర, దక్షిణ సూడానుల మధ్య [illegible] సూడాన్ రాజకీయ పరిస్థితి క్లిష్టం [illegible] దక్షిణ సైన్యం బ్రిటిష్ [illegible].

స్వయం నిర్ణయాధికారం: బ్రిటిష్ వైఖరి

లండన్, ఆగస్టు 19— తమ స్వయం నిర్ణయాధికారం విషయంలో సూడాన్ ఏర్పాటు ప్రతిపాదన చేస్తే, దాని విషయమై ఈజిప్టుతో సంప్రతించడానికి బ్రిటన్ ఉద్దేశించలేదని ఇక్కడి రాజకీయ వర్గాలవారు అన్నారు.

సూడాన్ స్వయం నిర్ణయాధికారానికి విధానం సూచించిన 1953 నాటి ఆంగ్లో-ఈజిప్షియన్ ఒడంబడిక మార్పుకు సూడాన్ నుండి యింతవరకు ఏలాటి ప్రతిపాదన తమకు అందలేదని ఒక బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి అన్నారు.

అయితే, బ్రిటన్, ఈజిప్టుల సూడాన్ స్వాతంత్ర్యం ప్రకటించాలని [illegible] సూడాన్ ప్రధాని ఇస్మాయిల్ అజారీ [illegible] పార్లమెంటు సోమవారం సమావేశమై [illegible] స్వాతంత్ర్య ప్రకటన కోరవచ్చునని కూడా ఆయన అన్నారు.

[illegible] సూడాన్ సూచించిన [illegible] ఆయన అన్నారు.

ఆంధ్రరాష్ట్రం ద్వితీయ ప్రణాళిక

ప్లానింగ్ కమిషన్‌తో త్వరలో ముఖ్యమంత్రి చర్చలు

కర్నూలు, ఆగస్టు 20— ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు ఆగస్టు 27 వ తేదీ మధ్యాహ్నం కర్నూలునుంచి బయలుదేరి హైదరాబాద్ మీదుగా ఆగస్టు 28 వ తేదీ సాయంత్రానికి ఢిల్లీ వెళతారు. ఆయన మార్గంలో ఆగస్టు 27 వ తేదీ రాత్రి కాచెగూడలో మకాం చేస్తారు.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ఢిల్లీలో ఆగస్టు 28, సెప్టెంబర్ 2 తేదీల మధ్య ఆంధ్రప్రభుత్వం ద్వితీయ పంచవర్ష ప్రణాళిక విషయమై ప్లానింగ్ కమిషన్‌తో చర్చలు జరుపుతారు.

ఆయన సెప్టెంబర్ 3, 4 తేదీలలో అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశంలో పాల్గొంటారు.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు సెప్టెంబర్ 5 వ తేదీన ఢిల్లీనుంచి విమానంలో బయలుదేరి సెప్టెంబర్ 6 వ తేదీని తిరిగి కర్నూలు వస్తారు.

చెన్నరాష్ట్రంలోని ఆంధ్రవిద్యార్థులకు సౌకర్యాలు

మద్రాసు అసెంబ్లీలో వివరణ

మద్రాసు, ఆగస్టు 19— విద్యార్థులకు సౌకర్యాలను కల్పించడం విషయమై ఆంధ్ర మద్రాసు ప్రభుత్వాలు ఆమోదించిన విధానాన్ని గురించి నేడు మద్రాసు అసెంబ్లీలో ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారు వివరించారు.

ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, గత సంవత్సరంలో జరిగిన ఏర్పాట్ల విషయమై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, కాని ఈ ఏడాదిలో ఒక్క ఫిర్యాదు కూడా లేదని చెప్పారు.

ఎంజినీరింగ్, మెడికల్, వెటర్నరీ, అగ్రికల్చర్ కాలేజీలలో ఆంధ్రవిద్యార్థులకు విద్యార్థి వేతన నిబంధనలకుగల ఏర్పాట్లను కొనసాగించడానికి ప్రభుత్వం నిశ్చయించిందని, ఆంధ్ర ప్రభుత్వం కూడా అట్టి పద్ధతినే అనుసరించ గలదని తెలిపారు. మద్రాసు ప్రభుత్వం దానికి అంగీకరించిందని, మద్రాసు విద్యా విభాగంలోని 82 వ విభాగంక్రింద మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర విద్యార్థులకు సౌకర్యాలు కల్పించ బడగలవని, ఆయా కాలేజీల [illegible] వివరించారు.

ఈ ఆంధ్ర విద్యార్థులకు సౌకర్యాల ఏర్పాటుకు మద్రాసు ప్రభుత్వానికి ఆయన అయ్యే ఖర్చులు ఆంధ్రప్రభుత్వం చెల్లించే షరతుపైనే మద్రాసు ప్రభుత్వం అందుకు అంగీకరించిందని మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు వివరం చేశారు.

సిక్కింరాజధాని గాంగ్‌టక్ నుండి టిబెట్ సరిహద్దువరకు ఒక పెద్ద రోడ్డును వేయడానికి ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది.

లంక ప్రధానికి నెహ్రూ లేఖ

పౌరసత్వం ఒడంబడికలోని వివాదగ్రస్త సూత్రాలపట్ల ఇండియా వైఖరి వివరణ

కొలంబో, ఆగస్టు 20— పౌరసత్వ సమస్యపై ఇండియా - లంకల మధ్య లోగడ జరిగివున్న ఒడంబడికలో వివాదగ్రస్తములైన మరతులపట్ల ఇండియా వైఖరిని వివరిస్తూ పండిట్ నెహ్రూ లంక ప్రధాని సర్ జాన్ కొటెలెవాలాకు ఒక లేఖ వ్రాశారని ఇండో - సిలోన్ సమస్యలపై లంక ప్రభుత్వానికి సలహా లిచ్చే ఉన్నతాధికార సంఘం కార్యదర్శి మిస్టర్ డి. బి. ఎల్లెపోలా నేడు అన్నారు.

ఈ లేఖను లంకలోని ఇండియా హై కమిషనర్ శ్రీ సి. యస్. ఝ [illegible] కొటెలెవాలాకు గత శనివారంనాడు వ్యక్తిగతంగా అందజేశారని, వంపు వంపుమ వచ్చేవారంలో ఈ లేఖను గురించి చర్చింపగలరని ఆయన అన్నారు.

పౌరసత్వ సమస్యపై ఇండియా వైఖరిని వివరిస్తూ పండిట్ నెహ్రూ పార్లమెంటులో ఇటీవల అప్పుడప్పుడు వెలిబుచ్చుతూ వచ్చిన అభిప్రాయాలనే ఈ లేఖలో పునరుద్ఘాటించారని అభిజ్ఞవర్గాలవారు అన్నారు.

ఒడంబడికకు సంబంధించిన పాంశిక విషయాలపై లంక ప్రభుత్వం తెలుపుతున్న ఆక్షేపణలకు జవాబిస్తూ పండిట్ నెహ్రూ లంకలోని ఇండియా హైకమిషనర్ ఇటీవలం లంక ప్రభుత్వోద్యోగులతో జరిపిన సమావేశాలలో అనుసరించిన వైఖరినే సమర్థించారని, పౌరసత్వం దరఖాస్తు పరిశీలనకు ఈ సంవత్సరాంతానికి పూర్తి చెయ్యడానికి ఒప్పుకొన్న షరతు విధానం అనుసరించబడుతున్న జాప్యానికి వివరాలు వెల్లడించి పౌరసత్వం మంజూరు చెయ్యడం విషయంలో అనుసరిస్తున్న అనుమానాల విధానాన్ని ఈ కుడి మధ్యంలోనైనా మార్చడానికి వీలుంటుందేమో చూడవలసినదిగా లంక ప్రధానికి వ్యక్తిగతంగా విజ్ఞాపన చేశారని ఈ వర్గాలవారు అన్నారు.

ఇండియా ప్రభుత్వం పాస్‌పోర్టులు జారీ చేసిన 1,50,000 మంది భారతీయుల రిజిస్ట్రేషనుకు తమకు సమర్పించాలని, ఇండియా పౌరసత్వం దరఖాస్తు పారాలకు పౌరసత్వ విహీనులకు లంక ప్రభుత్వ కార్యాలయాల ద్వారా అందజేసే ఏర్పాటు జరగాలని, కొత్త వలస రావడం ఏరంగా అక్రమంగా వలస వచ్చినట్లు ఆరోపించబడినవారి విచారణలో తీర్పులు అమలు జరగడానికి నెవహాకరించాలని లంక ప్రభుత్వం ఇండియాను కోరింది.

ఒడంబడిక అమలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో వీటి విషయమై తాను ఏమీ చెయ్యజాలనని పండిట్ నెహ్రూ తన లేఖలో పేర్కొన్నారట.

పాస్‌పోర్టు ఉన్నవారి రిజిస్ట్రేషను నిర్బంధంగా వారిని పంపివేయడానికే లంక ప్రభుత్వం బహుశా కోరివుండాలి. ఇండియా పౌరసత్వం దరఖాస్తు పారాలను కోరుతున్నది పౌరసత్వ విహీనులను ఒడంబడికలో పేర్కొన్నవిధంగా మంచిరిపిం మీదగాక ఇతర మార్గాలద్వారా పంపివేయడానికై ఉపయోగించడం కోసమేనని భావించబడుతుంది.

కొత్త వలస రావడం అమలు జరగడంలో సహకరించడం విషయమై ఇండియా హైకమిషనర్ లోగడనే తమ వైఖరిని వివరించారు. తన అంగీకారంపై పెట్టబడిన కేసుల విచారణలో తీర్పులను అమలుజరపడానికి మాత్రమే సహకరిస్తామని.

ఈ సమస్యలో లంక ప్రభుత్వం మితిమీరిన ప్రాధాన్యం ఇచ్చి వున్నందున పండిట్ నెహ్రూ వ్రాసిన లేఖకు అమిత ప్రాముఖ్యం యేర్పడుతున్నది.

ఈ విషయంపై తన నిశ్చితాభిప్రాయాన్ని [illegible]

మొరాకోలో శాంతి స్థాపనకు ఫ్రెంచి ప్రభుత్వం కొత్త యత్నం

సోమవారం నుంచి మొరాకన్ నాయకులతో ఎయిక్స్ లెబెయిన్స్‌లో సమాలోచనలు

పారిస్, ఆగస్టు 19— మొరాకోలో వర్తిస్తున్న కల్లోల పరిస్థితిని తొలగించ దగు పరిష్కార మార్గాన్ని గురించి మొరాకన్ నాయకులతో చర్చించే నిమిత్తం ఫ్రెంచి ప్రభుత్వం వచ్చే సోమవారంనుంచి ఎయిక్స్ లెబెయిన్స్‌లో సమావేశం జరపనున్నదని ఫ్రెంచి న్యాయశాఖామంత్రి మున్యూర్ రాబర్ట్ షూమన్ నేడు ప్రకటించారు.

ఈ సమావేశంలో ప్రధాని మున్యూర్ ఎడ్గార్ ఫార్, ఇతర ప్రభుత్వ నాయకులు కూడా పాల్గొంటారని మున్యూర్ షూమన్ అన్నారు.

మొరాకోలో విషమ స్థితి తొలగించదగు ధర్మలను వెంటనే తీసుకోవలసినదిగా మంత్రులకు సలహావన చేసే నిమిత్తం ఆఫ్రికాలోని ఫ్రెంచి రెసిడెంట్ జనరల్ మున్యూర్ గిల్బర్ట్ గ్రాండ్వాల్ పారిస్‌కు వచ్చారు.

ఎయిక్స్ లెబెయిన్స్ సమావేశంలో ఫ్రాన్సు మొరాకో ప్రతినిధులు కూడా పాల్గొనవచ్చునని ఫ్రెంచి ప్రభుత్వానికి సన్నిహితులైన వర్గాలవారు అన్నారు.

అల్లరులలో 24 మంది మృతి

మరాకష్ పదవినుంచి మహమ్మద్ బెన్ యూసుఫ్ పదభ్రష్టుడు జరిగిన రెండవ వార్షిక దినానికి ముందు కాసబ్లాంకాలోను, పెద్‌నెస్‌లోను జరిగిన సంఘర్షణలలో 24 మంది హతులైనారని, 70 మంది గాయపడ్డారని పోలీసులు అన్నారు.

700 మంది ప్రదర్శకులకు, సైనికులకు మధ్య కెనిఫ్రాలో జరిగిన మరొక సంఘర్షణలో 11 మంది హతులైనారని, 40 మంది గాయపడ్డారని కూడా పోలీసులు అన్నారు.

గోవాలో బుడతకీచులకు పాక్ సైనికుల మద్దత్తు?

ఇండియాకు తిరిగి వచ్చిన సత్యాగ్రహి వివరణ

(మన ప్రత్యేక విలేకరి) బెల్గాం, బొంబాయి, ఆగస్టు 20— గోవాలో చాలమంది పాకిస్తానీ సైనికులు వున్నట్లు ఇక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక సత్యాగ్రహి "ఆంధ్రప్రభ" విలేకరి ఇంటర్వ్యూ చేయగా విదితం చేశాడు.

ఢిల్లీలోని కరోల్‌బాగ్ నివాసి అయిన ఈ సత్యాగ్రహి ఆగస్టు 15 వ తేదీని గోవాలో ప్రవేశించాడు.

గోవా బారాకులో ఈయన, మరి ఏడుగురు సత్యాగ్రహులు కలిసి మిస్టర్ మహమ్మద్ ఖాన్ అనే అతన్ని కలుసుకొన్నాడు. భారతదేశ విభజన జరగకముందు ఈ సత్యాగ్రహి శ్రీ మనోహర్‌లాల్, మిస్టర్ మహమ్మద్ ఖాన్‌ను ఎరుగును. మొన్న వివరీత పరిస్థితులలో వీరు గోవాలో తిరిగి ఒకరినొకరు కలుసుకున్నందుకు ఆనందానందం పొందారు.

అంతట, పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న మిస్టర్ ఖాన్ శ్రీ మనోహర్‌లాల్‌కు, ఆయనతో కూడా వున్న సత్యాగ్రహులకు తేనీటి విందు చేశారు.

పాకిస్తాన్ ఆర్మీ పటాలానికి చెందిన సుమారు నూరుమంది సైనికులు అక్కడకు సమీపంలోని ఒక కొండవద్ద వున్నారని, అక్కడ వారు శిబిరాలను ఏర్పరుచుకున్నారని. ఆగస్టు 15 వ తేదీకి రెండు మూడు రోజుల ముందుగా ఈ బెలూచీ పటాలం గోవా చేరిందని ఈ విందులో మిస్టర్ ఖాన్ శ్రీ మనోహర్‌లాల్‌కు తెలియజేశారు.

వైద్యవృత్తి విశిష్టత

కింగ్ జార్జి ఆసుపత్రి బ్లాక్ ప్రారంభోత్సవంలో ప్రెసిడెంట్ వివరణ

విశాఖపట్నం, ఆగస్టు 20— రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, కింగ్‌జార్జి ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటుచేసిన మెడికల్ బ్లాకు నేడు ప్రారంభోత్సవం చేశారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ విశాఖపట్నం శాఖవారుకూడా ఈ సందర్భంలోనే సన్మానపత్రాన్ని సమర్పించారు.

రెండవ పంచవర్ష ప్రణాళిక క్రింద మెడికల్ కాలేజీని, కింగ్‌జార్జి ఆసుపత్రిని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమంలో రెండుకోట్ల రూపాయలను ఖర్చు చెయ్యదలచినట్లు తెలుస్తోంది. దీనికి ప్రెసిడెంట్ శంకుస్థాపన చేశారు. ఒక కొత్త మెడికల్ బ్లాకును ప్రెసిడెంట్ నేడు ప్రారంభోత్సవం చేశారు. ఈ సభకు ప్రెసిడెంట్ ప్రసాద్ రాగానే ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, ఆరోగ్య శాఖామంత్రి శ్రీ కళా వెంకటరావుగారు, రాష్ట్రీయ సర్జన్ జనరల్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ స్వాగతం చెప్పారు.

ఆంధ్రా మెడికల్ కాలేజీకి చెందిన ఈ కొత్త బ్లాకు ప్రారంభోత్సవంచేసే అవకాశం కలిగించినందుకు ప్రెసిడెంట్ ప్రసాద్ హర్షాన్ని తెలియజేస్తూ యిలా అన్నారు:—

"అందరికి తగినంతగా వైద్య సౌకర్యాలు సమకూర్చడానికి మీరు చేస్తున్న కృషి నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. మూరుమూల ప్రాంతాలవారికి కూడా వైద్య సహాయాన్ని కలిగించవలసినది మన ప్రభుత్వాల [illegible] అత్యావశ్యం [illegible] అవసరాన్ని తొలగించడానికిగాను విస్తారంగా కృషి జరుగుతున్నది. వ్యాధిగ్రస్తులైనవారికి తగిన సౌకర్యం కలిగించడమనేది ప్రాథమికమైన కర్తవ్యం కనక, ఈప్రాంతంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ, కింగ్‌జార్జి ఆసుపత్రివారు శక్తికొలది హెచ్చుమందికి సేవ చేస్తున్నారని తెలుసుకొని ఎంతో సంతోషాన్ని పొందాను."

"అందరు రాదారి కావచ్చుతే, రాష్ట్రంలోని అత్యంత ప్రధానమైన పట్టణంలో

(మిగతా 2 వ పేజీలో)

ఇండియా ఆమోదించరకపోయినట్లయితే ఒడంబడికను అమలు జరపడం సాధ్యపడదని లంక ప్రధాని సర్ జాన్ కొటెలెవాలా ఈ మధ్యనే పార్లమెంటులో ప్రకటించి వున్నారు.

ఇదే అభిప్రాయాన్ని లంక హోం ప్రధాని మినిస్టర్ ఎర్లీ సేనానాయకే కూడా వెలిబుచ్చి వున్నారు.

ఉబ్బసమా? ఇన్హేలర్
నేరుగా తీసికొనండి
(అన్నిరకములైన ఉబ్బసములకు)
ఇండో ఫార్మస్యూటికల్ వర్క్సు
రాఘవేంద్ర ఆశ్రమం
ఎస్. ఆర్. రోడ్డు, బెంగుళూరు-4.

శ్రీ దాట్ల సత్యనారాయణరాజుగారి కుమారుడు శ్రీ కె. (వి. ఎస్) రాజు, బి.ఎస్‌సి., [illegible] [illegible] పనులు ఎలక్ట్రికల్ [illegible] [illegible] పొందుతున్నారు.

భారతీయ తత్వశాస్త్రము

డా॥ రాధాకృష్ణన్ "ఇండియన్ ఫిలాసఫీ" కి మొదటి తెలుగు అనువాదము 2,600 పుటలు-రెండు భాగాలు రూ॥ 15 ల 5/- [illegible] 20/-

వి. వి. & సన్సు, రామారావుపేట, కాకినాడ.

మదరాసు బ్రాడ్వే టాకీస్‌లో
వి. వి. ఎస్. వారి (తెలుగు)
సంఘం
వైజయంతిమాల, అంజలీదేవి, నాగయ్య, ఎన్. టి. రామారావు నటించినది.
రోజు 3 ఆటలు: 2-15; 6 & రా. 9-45



సవరణ

ఆంధ్రదేశ భట్టరాజ సంఘము తృతీయ మహాసభ 23-8-55 సా. 5-30 గంటలకు జరుగుననుటకుబదులు 19-8-55 తేదీగల ఆంధ్రప్రభయందు 28-8-55 అని పొరపాటున ప్రచురించ బడినది.

ఆంధ్రా ఎస్. ఎస్. ఎల్. సి. 1956
హోప్ కంపెనీ పరీక్ష పత్రాలు
సమాధానాలతో
ఇంగ్లీషు, తెలుగు, సాంఘిక శాస్త్రము, [illegible] రు. 1-0-0, పోస్టుద్వారా రు. 1-4-0. ఐదు పుస్తకాలు ఖరీదు రు. 5-0-0. పోస్టు ఖర్చు వి. పి. ముందుగా రు. 2/- పంపండి.
హోప్ అండ్ కంపెనీ
పార్వతీపురం.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

అక్టోబరునుండి వెలువడబోయేది
"యువజన కాంగ్రెస్"
(యువజనాంధ్ర అభ్యుదయ పక్షపత్రిక)
ఎడిటర్: హెచ్. ఆర్. వల్లెంపూడి
వివరములకు: యువజన కాంగ్రెస్, [illegible], గుంటూరుజిల్లా.

యువక నిరుద్యోగి అఘాయిత్యం

విశాఖపట్టణం ఆగస్టు 20—[illegible] [illegible] [illegible] రెండు కాగితాలు [illegible] వున్నారు.

[illegible]

బుడతకీచుల దమననీతి

చెన్నపురి సభ నిరసన

మద్రాసు, ఆగస్టు 20—[illegible]

ఆంధ్రప్రభ
1955 ఆగస్టు 21. ఆదివారం

మొరాకో స్వపరిపాలన

ప్రస్తుత దేశాలలో ప్రపంచంలోని సామ్రాజ్యవాదులంతా మూర్తీభవించిన స్వార్థపరులు. [illegible] వంచకులు. కరుడు కట్టిన కఠిన హృదయులు.

పైకి ధర్మపన్నాలు పలుకుతూ లోలోపల ఏదో తడి గుడ్డలతో కుత్తుకలు తెగకోస్తుంటారు. ధర్మరక్షణ పేరుతో వీరు సల్పని అధర్మం లేదు. నాగరికత ముసుగులో వీరు పాల్పడని అసభ్యత వుండదు. మతం చాటున వీరు చెయ్యని మహాపరాధం కనబడదు.

ఇండియా మొదలైన దేశాలలో బ్రిటిష్ పరిపాలన, ఇండోనేసియాలో డచ్ వారి దుర్వర్తన, ప్రస్తుతం గోవా, డయ్యూ, డామన్‌లలో బుడతకీచుల అమానుషత్వం, ఇవి ఒక్కొక్కటీ సామ్రాజ్యవాదుల కుటిల రాజనీతికి ప్రత్యక్ష నిదర్శనాలు. ఇలాగే ఫ్రెంచి ఏలుబడి క్రింద నున్న మొరాకో ఇప్పటికీ సామ్రాజ్యవాదుల దురహంకారానికి, దౌర్జన్య విధానాలకు లోనౌతున్నది.

పోయిన బుధ, గురువారాలు రెండురోజులలో మొరాకోలోని కాసబ్లాంకా పట్టణంలో జరిగిన అల్లరుల మూలంగా మొరాకో ప్రజలు పదిమంది హతులైనారనీ, 26 మంది క్షతగాత్రులైనారనీ, యూరోపియన్‌లలో ఒక్కడికి మాత్రం గాయాలు తగిలాయనీ తెలుస్తున్నది. అనంతరం చేరిన వార్తలను బట్టి, పోలీసు రిపోర్టుల ప్రకారమే నిన్నటివరకు మొత్తం 24 మంది మరణించారనీ, 70 మందికి గాయాలు తగిలాయనీ వింటున్నాము.

ఇప్పటికి సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఫ్రెంచి పాలకులు మొరాకో సుల్తాన్ మహమద్ బెన్ యూసఫ్‌ను పదభ్రష్టుని చేసి, తమ కనుకూలుడైన మహమద్ బెన్ మౌలే అరఫాకు అధికారం కట్టబెట్టి ఆతనిని తమ చేతి కీలుబొమ్మగా ఉపయోగించుకోడానికి చూచారు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక రంగాలలో ప్రధాన సంస్కరణలను అమలు జరపగలమని ఫ్రెంచి ప్రభుత్వం వాగ్దానం చేసినా, ప్రజానురాగం పొందిన మహమద్ బెన్ యూసఫ్‌ను సుల్తాన్ పదవినుంచి తప్పించినందువల్ల ప్రజలలో కలిగిన అసంతృప్తిని మాత్రం తొలగించలేకపోయారు. అంతే కాదు, ఏనాడు చెప్పి ఎప్పటికప్పుడు వాయిదా వేయడమే తప్ప సంస్కరణల విషయమై ఇంతవరకు ఫ్రెంచివారు తమ వాగ్దానాన్ని పాలించినవారు కారు.

గడచిన రెండు సంవత్సరాలలో ప్రజల అసహనం పెరిగిపోయింది. అతివాద వర్గాలకు దేశంలో బలం అధికమైంది. మొరాకోలో స్థిరపడి దేశాన్ని దోచుకుంటున్న ఫ్రెంచివారికీ, జాతీయవాదులకు మధ్య పలుమార్లు అల్లరులు చెలరేగాయి. కాని, ఫ్రెంచి అధికారులు కఠిన నిర్బంధ విధానాలవల్ల [illegible] అణచివేస్తూ వచ్చారు.

ఫ్రెంచి సామ్రాజ్యవాదులు [illegible] తమకు ఇష్టుడైన సుల్తాన్ బెన్ మౌలే అరఫాను పదవిలో వుంచి, నామమాత్రపు సంస్కరణలతో జాతీయవాదులను చిచ్చుకొట్టడానికి ఫ్రెంచి ప్రభుత్వం యత్నించింది. కాని, ఫ్రెంచి వారి పన్నాగం గ్రహించినవారలైన మొరాకో ప్రజలు మహమద్ బెన్ యూసఫ్‌ను సుల్తాన్ పదవి నుంచి తొలగించేవరకు సంస్కరణలమాట తల పెట్టబోమని పట్టుపట్టారు.

ఇప్పుడే మాకు చేరిన వార్తనుసరించి ఫ్రెంచి ప్రభుత్వం మొరాకో ప్రజానాయకులతో వచ్చే సోమవారంనాడు రాజీ సంప్రతింపులు జరపగలదనీ, ఫ్రెంచి ప్రధానితోపాటు ఇతర ఫ్రెంచి నాయకులు కూడా ఈ సంప్రతింపులలో పాల్గొని, ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించడానికి నిశ్చయించారనీ ఫ్రెంచి న్యాయశాఖామంత్రి షూమన్ ప్రకటించినట్లు తెలుస్తున్నది.

ఆదిలో అందరితోపాటే ఫ్రెంచివారు కూడా సామ్రాజ్యవాదానికి ప్రతినిధులుగా ప్రవర్తించినా ఇటీవల ఇండియాలోని ఫ్రెంచి స్థావరాల విషయంలో, జెనీవా సంప్రతింపులలో ఇండోచైనా సమస్య సందర్భంలో కొంత సరసతను ప్రదర్శించారు. కాలగతిని గమనించి ఫ్రెంచివారు ప్రస్తుతం మొరాకో ప్రజల స్వపరిపాలనాశయాలను కూడా తృప్తిపరచాలని సభ్య ప్రపంచం ఆశిస్తున్నది.

వైద్యవృత్తి విశిష్టత

(1 వ పేజీ తరువాయి)

విశాఖపట్టణం ఒకటి. ఆంధ్రా యూనివర్సిటీ యిక్కడ వున్నది. సముద్రమార్గాన, భూమార్గాన కూడ [illegible] వున్నందున కూడా దీనికి ప్రాధాన్యత వచ్చింది. ఇండియాలోని పెద్ద నౌకా నిర్మాణ కేంద్రం మీ పట్టణంలోనే వుంది. వీనికితోడు, చక్కని శీతోష్ణస్థితి, మంచి ప్రకృతి సౌందర్యాన్ని కలిగి వున్నది. మీ పట్టణం; విశాఖపట్టణం ఏ విధంగా అతి ప్రాధాన్యతను కలిగివున్నది కనక మీ పట్టణం ప్రతిపత్తిని గురించి ఆందోళన చెందవలసిన అవసరంలేదు. మీ పట్టణ అభివృద్ధివల్ల కేంద్రానికిగల శ్రద్ధను గురించి మేము వేరుగా హామీ యివ్వవలసిన అవసరం లేదు."

"ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మీరు కోరారు. మీ ఏజెన్సీ ప్రాంతాలను సాగుకు లాయకీగా చేసే విషయం అనేక సందర్భాలలో పరిశీలనకు వచ్చింది. ఇక్కడ ప్రకృతి సంపద అపారంగా కలదని, ఎక్కడో మారుమూలగా కాక అందుబాటుగా కలదని కూడా మీకు తెలుసు. కనకనే ఈ భూములను సాగుకు లాయకీగా చేసి, సర్వ విధాలా అభివృద్ధి చేయడంలో ఇండియా ప్రభుత్వం ఎంతో ఆతురత చెందుతున్నది. మాచ్‌ఖండ్ ప్రాజెక్టు, అరకులోయ ప్రాజెక్టు ఏజెన్సీ ప్రాంతాల మధ్యలో వున్నందున మీరు ఉద్దేశిస్తున్న సహాయం వాటివల్ల తప్పక జరుగుతుంది. ఆర్థికోత్పత్తి, దేశం మొత్తం మీద ఆర్థికాభివృద్ధిని ఆశిస్తున్నప్పుడు, ఈ ఏజెన్సీ ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడమంటూ జరగదు. త్వరలోనే మరికొన్ని ఏర్పాట్లు జరుగగలవు కూడా."

"ప్రజాశ్రేయం కోసం మనం ఉద్దేశిస్తున్న అభివృద్ధి, సాగిస్తున్న కృషి కూడా [illegible] సంపూర్ణమైన ఫలితాన్ని పొందదు. సాంఘిక సేవే పరమలక్ష్యంగా వున్న మీ వైద్యవృత్తిలో గల బాధ్యతను గుర్తించడం చాలా అవసరం. వైద్యవృత్తిలో [illegible] చాలా అవసరం. వృత్తిలో తన ప్రతిపత్తి ఎలాంటిదైనప్పటికీ, తన వృత్తిధర్మాన్ని దాక్షిణ్యంతో కొనసాగించవలసి వుంటుంది. అదే విధంగా వృత్తిలో సౌభ్రాతృత్వం, దక్షతను కూడా పెంచుతుంది. బాధితులకు సహాయపడే మీరు ఏ విధంగా అదృష్టవంతులు. ఆ గౌరవాన్ని మీరు మీరుగా సంపాదించుకున్నందుకు ధన్యవాదాలు. పురాతనమైన ఈ ఆసుపత్రిలోని క్రొత్త బ్లాక్‌ను ప్రారంభోత్సవం చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. ఈ సంస్థ యింకా అభివృద్ధి చెంది, యింకా విశేషంగా ప్రజలకు సహాయపడగలదని ఆశిస్తున్నాను."

జపాన్‌తో వాణిజ్య చర్చలకు చైనా సుముఖత

టోకియో, ఆగస్టు 18—ఇప్పటికీ చైనాలో వున్న సుమారు 8,000 మంది జపానీస్ [illegible] సమస్యను గురించి చర్చించడానికి ముందు తమ ఉభయ దేశాల మధ్య వాణిజ్యాభివృద్ధిని గురించి ఉభయ ప్రభుత్వాలు చర్చించాలని [illegible] జపాన్‌కు తెలియజేసినట్లు [illegible] తెలుస్తున్నది.

మేకపిల్ల తరఫున తోడేలు....

"పోర్చుగీస్ రాజ్యంగా వుండడాన్ని తప్ప గోవా మరి దేన్నీ కోరడంలేదని సమస్త ప్రపంచం గుర్తించక తప్పదు"—లిస్బన్ నుంచి వెలువడుతున్న పోర్చుగీస్ ప్రభుత్వ పత్రిక

మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతి

దేశానికి శ్రేయస్కరంగా వినియోగించుకో తగునని శ్రీ దేశ్‌ముఖ్ సమర్థన

కంపెనీల బిల్లుకు లోక్ సభ తొలి సమ్మతి

న్యూఢిల్లీ, ఆగస్టు 18—

కంపెనీల బిల్లుపై లోక్ సభ జరిపిన చర్చకు ఆర్థికమంత్రి శ్రీ దేశ్‌ముఖ్ నేడు సమాధానమిస్తూ, పెట్టుబడిదారుల పట్ల కాని, ప్రయివేటు యజమానులపట్ల కాని ఇండియా ప్రభుత్వానికి పక్షపాతం వున్నట్లు ఎవరైనా సరే భావిస్తే ఆ విషయం రుజువు చెయ్యాలని సవాల్ చేశారు.

దాదాపు 30 నిముషాలసేపు ఆయన ప్రసంగిస్తూ, వ్యక్తిగత సర్దార్ పటేల్ రక్తం చిందకుండా భారతదేశాన్ని రాజకీయంగా సుసంఘటితం చేసినట్లుగానే, ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక విషయాలలో అహింసాపూర్వకంగా సంఘటన సాధించడానికి యత్నిస్తున్నదని పేర్కొన్నారు.

మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతి దేశానికి శ్రేయస్కరమని ఆయన తెలియజేశారు.

సోషలిస్టు సమాజస్థాపనకు అవసరమైన చర్యలన్నిటినీ ఈ బిల్లులో పేర్కొనడం సాధ్యంకాదని, యిందుకు యితర చర్యలను కూడా ప్రభుత్వం గైకొంటున్నదని శ్రీ దేశ్‌ముఖ్ తెలియజేశారు.

నేడు లోక్ సభ బిల్లుకు తొలి సమ్మతి తెలిపింది. ఈ ప్రతిపాదనను జాయింట్ కమిటీ పరిశీలించి పొందుపరచిన రూపంలో లోక్ సభ స్థూలంగా ఆమోదించినట్లు అయింది. ఇటు తరువాత పై సూచనలను వివరంగా చర్చించవలసి వుంటుంది.

కంపెనీల స్థాపించి, వాటికి పెట్టుబడులు సమకూర్చడంలో మేనేజింగ్ ఏజంట్లు ఇదివరలో ప్రధానపాత్ర వహించారని ఇండియా ఆర్థిక మంత్రి శ్రీ దేశ్‌ముఖ్ అన్నారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో ప్రైవేట్ వ్యాపార సంస్థలకు అవకాశమివ్వబడిన కారణంచేత, మనం నిర్ణయించిన షరతులకు లోబడి, మేనేజింగ్ ఏజంట్ల సేవలను వినియోగించుకోక పోవడానికి కారణం లేదని కూడా శ్రీ దేశ్‌ముఖ్ వచించారు.

ఆయన యింకా యిలా అన్నారు:—

"మేనేజింగ్ ఏజెంట్లు తాము నిర్వర్తించే విధులకుగాను ఎంత పుచ్చుకొనవలెనో బిల్లులో నిర్ణయించబడింది. ఈ నిర్ణయం సహేతుకమని మనం అంగీకరించినప్పుడు, దుర్వినియోగాలు జరగకుండా తగు కట్టుదిట్టాలతో, అనుభవజ్ఞులైన వారి సేవలను దేశం కోల్పోవలసిన అవసరం కనుపించదు. పోయిన డిసెంబరులో లోక్‌సభలో ఆర్థిక విధానం చర్చించబడినప్పుడు, ప్రైవేట్ వ్యాపారానికి దేశంలో అవకాశం వుండాలన్న సూత్రాన్ని సభ ఆమోదించింది. ఆ సూత్రాన్ని అంగీకరించిన తరువాత ప్రైవేట్ వ్యాపార సంస్థల మూలంగా దేశానికి మేలొనగూర్చేందుకు కంపెనీ చట్టాన్ని ఎలా వినియోగించుకోవచ్చునా అనే విషయం చేయవలసిన ఆలోచన. అంతేకాని, బిల్లులో గల ఒక్కొక్క క్లాజులో సామ్యవాద సిద్ధాంతం ఎంతవరకు ప్రతిబింబిస్తున్నదని పరిశీలించడం కాదు."

"రద్దు చెయ్యబడిన కంపెనీల రాబడులను [illegible] మాత్రమే పరిశీలించి, మేనేజింగ్ ఏజంట్లను గురించి నిర్ణయం చెయ్యడం పొరపాటు. [illegible] కంపెనీలను స్థాపించడానికి, వాటికి అవసరమైన ద్రవ్యాదులను సమకూర్చడానికి మేనేజింగ్ ఏజంట్లు చేసిన సేవ లేదని చెప్పడం సరికాదు.

"సామాన్యంగా మేనేజింగ్ ఏజంట్లు కొన్ని లాభాలలో నూటికి పదింటికంటె మించి తీసుకోకూడదని బిల్లులో ప్రత్యేకించబడింది. బ్రిటిష్, అమెరికా దేశాలలో పది పంచులనుంచి 24 పంచులవరకు తీసుకోవచ్చు. ఇండియాలో [illegible] 1950, 1951, 1952 సంవత్సరాలలో మేనేజింగ్ ఏజంట్లు కొన్ని లాభాలలో నూటికి 21.7 వంతులను తీసుకొన్నారు. [illegible]

సోషలిస్టు సమాజ లక్ష్యానికి అనుగుణంగానే వున్నది.

"బిల్లుపై సెలెక్ట్ కమిటీ అందజేసిన నివేదికలో మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతిని రద్దు చెయ్యాలనే కోరిక వ్యక్తమయిందని రెండు పక్షాలు [illegible]. ఈ విషయమై ఇప్పుడిప్పుడే చెప్పలేము. ఇతర విధములైన మేనేజిమెంటును ప్రోత్సహించాలని కొంతమంది సభ్యులు సూచించారు. సెక్రటరీల విషయంలోను కోశాధికారుల విషయంలోను బిల్లులో స్పష్టమైన నిబంధనలు పొందుపరచబడ్డాయి. క్రమేణా ఎక్కువమంది సెక్రటరియట్ కోశాధికారులు బయలుదేరి ఆయా కార్యకలాపాలను నిర్వహించగలరని నా ఆశ.

"వర్తక వాణిజ్య వ్యవహారాలను, కంపెనీలకు సంబంధించిన స్టాటిస్టిక్స్ అన్నిటిని ప్రభుత్వం సేకరిస్తుందని చెప్పగలను.

"కంపెనీల నిర్వహణలో పనివారికి భాగస్వామ్య మివ్వాలని కొందరు అడిగారు. ఈ విషయంలో ఏదో ఒకటి జరగాలని మనందరం అనుకుంటూనే వున్నాం. అయితే, కేవలం సిద్ధాంతాలను బట్టి మాత్రమేకాక, పరిస్థితుల సాధ్యాసాధ్యాలనుబట్టికూడా మనం వ్యవహరించాలి.

"ఈ విషయమై కార్మికశాఖ ప్లానింగ్ కమిటీకి ఒక నివేదిక పంపింది. దానిపై ప్లానింగ్ కమిషన్ అభిప్రాయాలు ఏమిటో తెలిసికొంటేకాని, దానిపై తుదినిర్ణయం చెయ్యజాలం."

గురువారం నాటి చర్చ

న్యూఢిల్లీ, ఆగస్టు 18—కంపెనీల బిల్లుపై లోక్‌సభలో ఆరు రోజులుగా జరుగుతున్న చర్చ నేటితో ముగింపు దశకు వచ్చింది. ఆర్థికమంత్రి శ్రీ దేశ్‌ముఖ్ ఈ క్రింది వాక్యంతో చర్చకు నేడు తన సమాధానాన్ని ప్రారంభించారు: "ప్రస్తుత పరిస్థితులలో సెలెక్టు కమిటీ సూచించిన విధానమే సర్వోత్తమమని ఇప్పటికీ నేను గట్టిగా నమ్ముతున్నాను."

కంపెనీల బిల్లుపై 25 గంటలు సుదీర్ఘ చర్చ జరిగిన తరువాత, మేనేజింగ్ ఏజెన్సీ విధానాన్ని గురించి అనేక మంది సభ్యులు తీవ్ర విమర్శలు చేసిన సమ్మతి ఆర్థికమంత్రి పలికిన పై ఒక వాక్యంవల్ల నేడు చర్చలో పాల్గొన్నవారందరు తమ [illegible] మిగిలిందని అనుకుని వుండాలి. మేనేజింగ్ ఏజెన్సీ విధానాన్ని [illegible] ఎక్కువ కట్టుబాట్లు [illegible]

బిల్లుపై చర్చ ప్రారంభమైనప్పుడు శ్రీ ఎన్. సి. ఛటర్జీ మాట్లాడుతూ ఇండియా రాజ్యాంగ తత్వానికి మేనేజింగ్ ఏజెన్సీ విధానం విరుద్ధమన్నారు. పబ్లిక్ సెక్టార్లో కార్మికులకు ప్రాతినిధ్యం [illegible] ప్రైవేట్ సెక్టార్లో అలాంటిది లేదు [illegible]

ఇతర మేనేజింగ్ ఏజెన్సీల అధికారాలను పరిమితంచేస్తూ బిల్లులో పేర్కొన బడిన నిబంధనలు చాలవని, సామ్యవాద విధాన సమాజ స్థాపనకు ఈ బిల్లును సాధనంగా ఉపయోగించవలసి [illegible] వాదించారు.

మేనేజింగ్ ఏజెన్సీ విధానాన్ని సమూలంగా పెకిలివేసేనే కాని సామ్యవాద విధాన సంఘ స్థాపన దేశంలో సాధ్యంకాదని శ్రీ [illegible] చెప్పిన అన్నారు.

మరొక ఆయిదేళ్ళలో మేనేజింగ్ ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా రద్దు చెయ్యడానికి ప్రభుత్వం సంకల్పించిన పక్షంలో మేనేజింగ్ ఏజంట్ల [illegible] చెయ్యడానికి ప్రభుత్వం ఇప్పటినుంచే ప్రయత్నించాలని శ్రీ [illegible] చెప్పారు.

మరొక విధంగా [illegible] రద్దు చెయ్యడం మంచిది కాదని శ్రీ [illegible] చెప్పారు.

కార్మికులకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి బిల్లులో ఏర్పాటు వుండాలని శ్రీ [illegible] అన్నారు. [illegible]

ఆర్థిక మంత్రి చర్చకు సమాధానం ప్రారంభించ [illegible] శ్రీ ఎ. ఎస్. [illegible] మాట్లాడారు [illegible] పేర్కొన్నారు.

బోనసు షేర్లపై ఆదాయం పన్ను

మినహాయించడానికి కేంద్రం నిర్ణయించవచ్చునట

(మన విలేకరి)

న్యూఢిల్లీ, ఆగస్టు 19—పన్నుల దర్యాప్తు సంఘం చేసిన సిఫారసులపై కంపెనీల బోనసు షేర్లపై పన్నును మినహాయింపు చేసే ప్రతిపాదనను ఇండియా ప్రభుత్వం రూపొందించిందని, బహుశా వచ్చే వారంలో దీనికి సంబంధించిన ప్రకటన జరుగుతుందని తెలుస్తున్నది.

బోనసు షేర్లను, ఏ విధంగా చూచినప్పటికీ ఆదాయంగా పరిగణించడానికి వీలులేదని, వీటిపై పన్ను విధించకుండా వాటాదార్లకు ఆ ఆదాయాన్ని వదిలిపెట్టినప్పుడు ప్రభుత్వం రెవిన్యూకు నష్టం రాగలదనేది వాదనకు నిలిచేదికాదని కూడా పన్నుల దర్యాప్తు సంఘంవారు తమ నివేదికలో ఉదాహరించారు. అయితే యిలా బోనసు షేర్లను ఇచ్చినందుకు కంపెనీలు కొంత [illegible] చెల్లించేటట్లు చేయవచ్చునని, [illegible] స్టాంపు డ్యూటీ చెల్లించే ఏర్పాటు కలదని కూడా వివరిస్తూ, లాభాలను కంపెనీలోనే వుంచుకొనడాన్ని ప్రోత్సహించవలసి వున్నందున, ఇలాంటి డ్యూటీలు కూడా అవసరం లేదనే అభిప్రాయాన్ని ప్రకటించారు. ఈ వాదనను ఇండియా ప్రభుత్వం ఎంతవరకు ఆమోదించినదీ తెలుసుకొనడానికి అధికార ప్రకటన వస్తేకాని తెలియదు.

ఆఫ్ఘనిస్తాన్, రష్యాల ఒడంబడిక

పోస్టు పార్శిళ్ళ విషయమై

న్యూఢిల్లీ ఆగస్టు 19—పోస్టు పార్శిళ్ళ విషయమై ఆఫ్ఘనిస్తాన్, సోవియట్ యూనియన్ల మధ్య ఒడంబడిక జరిగినట్లు నేడు ఆఫ్ఘన్ విదేశాంగశాఖనుంచి ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబారి కార్యాలయానికి వర్తమానం వచ్చింది.

ఆఫ్ఘన్ మంత్రి మహమ్మద్ [illegible], కాబూల్‌లోని రష్యా రాయబారి [illegible] ఈ ఒడంబడికపై సంతకాలు చేశారు.

ఉత్తర సరిహద్దుమీదుగా వరుసగా రవాణా రష్యాతో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ చేసుకున్న ఒడంబడిక ఫలితంగానే ఈ ఒడంబడిక జరిగింది.

12 వ తేదీన పాట్నాలో జరిగిన కాల్పులను గురించి పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ యస్. కె. దాస్ విచారణ జరుపుతారు.

అనంతపురంలో పోలీసు చర్యలపై విచారణ

అనంతపురం, ఆగస్టు 20-గురువారంనాడు ఇక్కడ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం చేశారన్న ఆరోపణ గురించి నిన్న రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ మహ్మద్ హబిబుల్లాఖాన్ బహిరంగ విచారణ ప్రారంభించారు.

(పోలీసులకు, విద్యార్థులకు కొట్లాట జరిగిన వార్త "ఆంధ్రప్రభ" నిన్ననే ప్రకటించింది).

పోలీసుల చర్యను గురించి బహిరంగ విచారణ జరిపించగలనని జిల్లా కలెక్టర్ చేసిన వాగ్దానాన్ని పురస్కరించుకొని ఈ విచారణ ఏర్పాటు చెయ్యబడింది.

అడ్వొకేటు శ్రీ పై. శేషగిరిరావుగారు రెవిన్యూ డివిజనల్ ఆఫీసుకు పోవడం జరిగింది. అక్కడ ఒక్క నోటీసు బోర్డు చూచారు.

నిన్న ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభమవుతుందని నోటీసు బోర్డుపై వ్రాయబడివుంది. ఆ విషయం గోవా విమోచన సమితికిగాని, విద్యార్థి సంఘాలకుగాని తెలియ జేయ లేదని శ్రీ శేషగిరిరావుగారు మెజిస్ట్రేటును అడిగారు. వ్యక్తులకు, సంస్థలకు, ప్రతి వారికి నోటీసులు జారీ చెయ్యవలసిన అవసరంలేదని, విచారణ శీఘ్రంగా జరిపి [illegible] తేల్చుకొనడమే ముఖ్యమని మేజిస్ట్రేటు చెప్పారు. ఈ నోటీసు బోర్డులో చేసిన ప్రకటన చాలునన్నారు. దౌర్జన్యానికి గురి అయిన వారి తరఫున అడ్వొకేటు ఎవరైనా పాల్గొనదలిస్తే ప్రకారం తెలియజెయ్య వలసిన అవసరం లేకుండానే కోర్టుకు వచ్చి విచారణలో [illegible] విషయం [illegible] అభ్యంతరం చెప్పుచున్నవని మేజిస్ట్రేటు అన్నారు.

ఆసుపత్రిలో వున్నవారివద్దనుంచి సాక్ష్యం రికార్డు చెయ్యబడే సమయంలో తాను దగ్గర వుండడానికి అనుమతించవలసిందిగా అడ్వొకేటు కోరారు. కోర్టువారు ఆయన కోర్కెను నిరాకరించారు. ఆ తరువాత ఆయన మరొక ఉన్నత హోదా గలిగిన అధికారి చేత విచారణ జరిపించవలసిందిగా కోరుతూ ఆయన జిల్లా కలెక్టరుకు పిటిషన్ పంపారు. మరొక అధికారి చేత విచారణ జరిపించవలసిందని కలెక్టరుకు పిటిషన్ పెట్టారని, కనుక జరుగుతున్న విచారణను ఆపవలసిందని కోర్టువారికి పిటిషన్ పెట్టుకున్నారు.

ఇక్కడ విచారణ అంటే విషయసేకరణ కనుక మరొక అధికారిచేత విచారణ చేయించే అవకాశమే లేదని చెబుతూ కోర్టువారు పిటిషన్‌ను త్రోసివేశారు.

కోర్టువారు విచారణ సాగించి, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటు శ్రీ [illegible], పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వరదరాజన్‌గార్ల వద్ద సాక్ష్యం సేకరించారు.

విచారణ బహిరంగ గానే జరుగుతున్నా పత్రికా ప్రతినిధులు వచ్చి నోట్సు వ్రాసుకొన వచ్చునని మేజిస్ట్రేటు తెలియజేశారు. విచారణ నేటి సాయంత్రం పూర్తికాగలదు.

విదేశాలిచ్చే బిరుదులపై నిషేధం

లోక్‌సభలో అనధికార బిల్లు ఉపసంహరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 19—విదేశాలనుంచి బిరుదులు, [illegible] గ్రహించే వారిని శిక్షించే నిమిత్తం ప్రయివేటు సభ్యుడు శ్రీ ఎస్. వి. నరసింహన్ ప్రతిపాదించిన అనధికార బిల్లుపై లోక్‌సభ నేడు చర్చ జరిపింది. [illegible] ఈ బిల్లు అనవసరం [illegible] హోంమంత్రి శ్రీ జి. బి. పంత్ [illegible] ఉపసంహరించుకొన్నారు.

రాజ్యాంగంలోని 18 (2)వ సూత్రం ప్రకారం ప్రెసిడెంటు అనుమతిలేనిదే విదేశాలనుంచి బిరుదులు తీసుకోరాదని శ్రీ పంత్ పేర్కొన్నారు.

[illegible]

గోవా వీరుల పునరాగమనం

విజయవాడలో ఘన స్వాగతం

విజయవాడ, ఆగస్టు 20—గోవా సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్న విజయవాడ విద్యార్థి [illegible] బెల్గామునుంచి ఇక్కడికి రాగా ఘన స్వాగతం యివ్వబడింది.

పోర్చుగీసు పోలీసుల [illegible] ఆయన [illegible] స్టేషన్ నుంచి ఆయనను ఊరేగింపుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యాలయానికి తీసుకొని వెళ్లారు.

[illegible] రైల్వేస్టేషన్‌లో ఆయన తల్లి, సోదరి, [illegible] మున్నగువారు కలుసుకున్నారు. [illegible] ఆయన తల్లి [illegible] ఆసుపత్రిలో [illegible] వున్నది.

దళ నాయకుడు శ్రీ వై. ఆర్. రెడ్డిగారు చాలా విచారంగా వున్నారు. దళ సభ్యులలో శ్రీ సూరి సీతారాం, జగన్మోహనరావుగార్ల [illegible] మే కారణం.

శ్రీ వై. ఆర్. కె. రెడ్డి, ఆలీఖాన్, [illegible] దుర్గారావు, [illegible] చంద్రపాల్, [illegible] సురేంద్రబాబు, కె. వి. సుబ్బారావు, [illegible] మోహనరావుగారలు నేడు తిరిగివచ్చారు.

దళనాయకుడు శ్రీ రెడ్డిగారు నేడే యస్. ఆర్. ఆర్. సి. వి. ఆర్. కాలేజి ప్రిన్సిపాల్‌ను కలుసుకొని గోవా సంఘటనలను వివరించారు.

అమరవీరుడు సీతారామ్ [illegible], గోవాలోనే మరణించిన శ్రీ జగన్మోహనరావు [illegible] తీసుకొని వచ్చారు. [illegible] ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో భద్రపరచబడినవి.

కాలేజీ విద్యార్థులు నేటిమధ్యాహ్నం [illegible] శ్రీ జగన్మోహనరావుకు [illegible] అర్పించి, ఆయన మృతికి [illegible] తెలుపుతూ తీర్మానించారు.

జగన్మోహనరావు సంస్మరణార్థం కాలేజీకి నేటి మధ్యాహ్నం సెలవు ఇవ్వబడింది.

లండన్, ఆగస్టు 19—72 ఏళ్ళ [illegible] బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడు [illegible] వ్యాధినుంచి తేరుకొని సంపూర్ణ స్వాస్థ్యం పొందాడని ఆయన భార్య నేడు అన్నారు.

డిక్టేటర్ సాలజార్

(3 వ పేజీ తరువాయి)

[illegible] "మామూలు సంగతి." [illegible] మన దేహంపై [illegible] చేస్తారు. మానవత్వానికి [illegible] వీరు దిగిందే పనులన్నీ చేస్తారు. [illegible] సాంఘిక [illegible] జరుగుతాయి. [illegible] గురించి [illegible] చెప్పే వంటిది.

ప్రజాస్వామ్య వాతావరణం, [illegible] స్వతంత్ర భారత [illegible] పూర్తిగా స్వేచ్ఛగాను, సుఖంగా వున్నారు. ఒక భారతీయుని ఇటీవలనే [illegible] వరి (మరాఠా) [illegible] భారతీయులు [illegible] జరిగాయి. ఇండియాలోని [illegible] గోవా [illegible] స్వతంత్రంగా వున్నారంటే [illegible] చెప్పనక్కరలేదు.

ఇక గోవా ఆర్థిక [illegible] సంగతి [illegible] ఎదుగు బొదుగు లేకుండా [illegible] వుంది. గోవా ఆర్థిక [illegible] సంపద [illegible] వుంది(?) కోలుకోవాలంటే [illegible] (ఇండియా) అవసరం.

గోవా ఇటీవలంగా ఏమీ అభివృద్ధి పొందలేదు. [illegible] ఈ సంగతి ఆయనకూ తెలుసు; [illegible]

గోవా విషయంలో సాలజార్ వాదం [illegible] పోర్చుగీసు [illegible] సామ్యంలేదు. [illegible] ఆయనకు [illegible] మతం [illegible] సంస్కృతి [illegible] గోవాను పోషించేది [illegible] అంటున్నట్లు లిస్బన్ [illegible] గోవాలోని కుటుంబాలకు [illegible] వున్నారు.

"[illegible] పోర్చుగల్‌లో రాగం" అని [illegible] మేమెరుగో [illegible] పరిపాలనలో వున్నాము(?) [illegible] ఇవ్వాలి. నేను [illegible] ప్రాధేయపడలేదు [illegible] ఇయ్యబడింది.

గోవా విషయంలో [illegible] నేను గోవాపాత్ర [illegible] గురించి మాట్లాడితే [illegible] ఆయన [illegible] ఎప్పుడూ [illegible] సమర్థించే [illegible] నా రాజ్యాంగం [illegible] వుంటుంది(?). [illegible] ప్రయోజనం [illegible]

ఆంధ్ర రాజధానిలో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్









(1) కర్నూలు బహిరంగసభలో ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఉపన్యసించడానికి కారులో వస్తున్నప్పటి ఫొటో (2) సభలో ప్రెసిడెంట్ ఉపన్యాస దృశ్యం (3) సభలో పాల్గొన్న ప్రేక్షకులు (4) స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొనడానికి వెళుతున్న ప్రెసిడెంట్ (5) స్వాతంత్ర్య దినోత్సవం నాడు పోలీసుదళాల వందనాన్ని స్వీకరిస్తున్న ప్రెసిడెంట్ (6) ఆంధ్ర రాజభవనంలో ప్రెసిడెంట్ స్వాతంత్ర్య దినోత్సవంనాడు చేసిన విందుకు వచ్చిన అతిథులలో కొందరు

వినాదం!

ఇది ప్రళయ మిది విలయ
మిది మహా సమరం!
చిట్టి రాముని గుండె
చిందించె రుధిరం!
ఆ రక్త కణములే అశనిపాతములై
గోవా నిరంకుశత దావాగ్ని ప్రేల్చు
భుగభుగల సెగలలో భూగోళ ముడికి
కళఫెళల రాజ్యకాంక్షలను గడతేర్చు!
ఇది చదల తుది మొదల
విదళించు నినదం
కదన కేళీలోల
హృదయ సంగీతం!
కన్నతల్లుల మీద సన్నీల నాట్యం!
కన్ను దెఱచితి మీదే కదనమే నృత్యం.
నిటలాక్షు పెటపెటల పటిమ గగనమెనా?
ఒక్క రోమము చాలు దిక్కులు పెలార్చు!
ఇది శాంతిపథ, క్రాంతి
కదన సంక్రాంతి.
ఇది మహోజ్వల సత్య
వేద ప్రాగ్జ్యోతి!
మా సుభద్రా దుర్గ మహనీయ చరిత.
మహిషాసురా! దురిత మద కోప భరిత
కీచకా! పాపి! దుష్కీర్తి! పలలాశా!
పాంచాలి నేత్రాగ్ని బడు బుకుతికీచా!
ఇది చరిత మిది భరిత
మిది కదన కవితా!
ఆసేతు శీతనగ
మతి క్రాంద కలితా!
కోటి గొంతులగీతి గోవానుభూతి
దాటుకో కోట ఒకపూటలో శాంతి!
వచ్చి నెత్తుట దడిసి భగ్గుమని గోవా
ప్రభవించు దహియించు బడబాగ్నిలావా!
ఇది భ్రాంతి విభ్రాంతి
మదికి దిగ్భ్రాంతి
కదలు మిక దుర్వ్యాప్తి
వదలి మాధ్యాత్రి!
వసుగిడుము త్వరపడుము వడివడిగ బూచీ
భయద సత్యాగ్రహం బది బుకుతికీచీ
సంస్కృతీహీన! దుస్సార్థమిది ఛీ ఛీ!
నవ్య మానవ జగతి నవ్వు నిను జూచి!
ఇదియె తుది హెచ్చరిక
ఇదియె సందేశం!
పయనించు శ్రుతిమించు
భరతం! భరతం!
ఈనేల మానేల ఎందుకీ గోల?
మానాభిమానాల మఱచినా రేల?
నేల ఈనును సేన వేలు పది వేలు
కలవు ముప్పదికోట్లు కడిమి బలగములు!
మాది మాదీ భూమి మాదిరా గోవా
మంచి మాటలతో నె మళ్లించు నావ!

—కె. సభా.

ఆంధ్రప్రభ వివిధవ్యాసానుబంధం

ముస్సోలినీ అడుగు జాడలలో బుడతకీచు డిక్టేటర్ సాలజార్

"పోర్చుగల్ ప్రజలే నేడు బానిస బ్రతుకు బ్రతుకుతున్నారు"

డాక్టర్ గైతొండే

సాలజార్ పూర్వులు గోవాను దొంగిలించారు. దొంగతనమనేది నాలుగు వందల సంవత్సరాలు గడిచినా దొంగతనమే.

గోవాను నాలుగు శతాబ్దాలక్రితం పోర్చుగీసువారు జయించారు. 1497 లో వాస్కోడిగామా లిస్బన్‌నుంచి గుడ్‌హోప్ అగ్రమీదుగా జంజిబారుకు, అక్కడినుంచి కాలికట్‌కు వచ్చారు. 1515 లో పోర్చుగీసు ఓడలు తూర్పున జావా, మొలక్కా దీవుల వరకు నడిచేవి. త్వరలోనే హిందూ మహాసముద్రతీర ప్రాంతాలలో కోటలవంటి వాణిజ్య కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. ఈ కేంద్రాలు క్రమంగా కుట్రలు, అబద్ధాలు, దౌర్జన్యాలతో వలసలుగా మారాయి. బర్బరులైన పోర్చుగీసు విజేతలు తాము వెళ్ళిన చోటెల్లా స్థానిక ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను ధ్వంసం చేశారు. విజేతల మత ప్రచారానికి పునాదులు వేయడంకోసం దేవాలయాలను, మసీదులను ధ్వంసం చేశారు.

వీరులైన గోవా ప్రజలెప్పుడూ పోర్చుగీసువారికి లొంగిపోలేదు. పోర్చుగీసువారి అధికారం అత్యుచ్ఛదశలో వున్నప్పుడే కనీసం 28 పార్లు గోవనులు విప్లవం లేవదీశారు. ఈ 28 దింటిలోను కడపటిది 1913 లో జరిగింది. ఈ విప్లవంలో పోర్చుగల్ అధికారం వలేపి ప్రాంతంలోని సంతబజారు చౌకులోని చెట్లకు పలువురు గోవా జాతీయ నాయకులను ఉరిదీశారు, అసంఖ్యాకులను ఆఫ్రికాలోని అడవులకు వలస పంపించివేశారు. ఆ ప్రాంతాలకు ఆ కాలంలో "తిరిగిరాని భూమి" అని పేరు.

పోర్చుగల్‌లో నేడున్నది "వివా సాలజార్" (సాలజార్ జిందాబాద్) ప్రభుత్వం. "వివా సాలజార్" అని ఒక్కకేక వేసి మీరు ఏదిబడితే అది చేసుకోవచ్చు. ఈ నినాదం ఒక హంతకుని ఉరికంబాలనుంచి తప్పించింది.

సాలజార్ ఈ "చిత్తశుద్ధి, బుద్ధి" గల యూరోపియన్ ప్రజలను నమ్మకస్తులైన తన బంటుల మూకతో, ముసోలినీ విధానంలో పరిపాలిస్తారు. పోర్చుగల్ న్యాయసూత్రాలు కొన్ని కీర్తిశేషుడైన ఆ నియంత అడుగుజాడల్లో రూపొందినవే.

సాలజార్ ఎన్నుకోబడిన ప్రధానిఅనిచెప్పుకోడం వట్టి అబద్ధం. అబద్ధాన్నే విబద్ధి అని ప్రజలు నమ్మేవరకు ఊరికే ఏకరువు పెట్టడంలో నమ్మకమున్న రాజనీతి చతురుడు సాలజార్. గోవా విషయంలో ఆయన అంటున్న మాటలు కూడా అలాంటివే. ఈ విషయంలో అతడు ప్రజలందరిని కొంతకాలం వరకు వెర్రివాళ్ళను చేశాడు. కొందరిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కాని, అందరినీ అన్ని కాలాలూ మోసం చేయడం సాధ్యం కాదు. ఆయన మోసం మేమంతా గుర్తించాము.

పోర్చుగల్‌లో ఎన్నికలువట్టి బూటకం. అక్కడ జరిగే సంఘటనలు కట్టుకథలకన్నా ఆశ్చర్యంగా వుంటాయి. ఒక ప్రాంతంలో వంద వోటర్లు వున్నారంటే వారిలో పదిమంది పోలింగుకు వస్తే ఘనం. వోటు చేసినవారు పదిమందిలోను తొమ్మిదిమంది ప్రతిపక్షానికి వోటు చేస్తారు. సాలజార్ అభ్యర్థిగావున్న వదవవాడు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటు ప్రకటించబడుతుంది. తర్వాత ఎన్నికలలో వోటర్ల జాబితాలో 91 మంది పేర్లే వుంటాయి.

లిస్బన్ వీధులలో నెహ్రూ పేరు ఎక్కడా వినిపించదు. వింటే గింటే గుసగుసగానే ఆ వీధి వీధులలో కనుచూపు మేరలో యూనిఫారంలలో వున్న చిన్న సాలజార్లు లేనప్పుడే

ఒక డ్రామాకంపెనీ యజమాని పొరపాటున ఒకసారి ప్రపంచశాంతికి భారతదేశం చేస్తున్న కృషిని ప్రశంసించడంలో "పండిట్ నెహ్రూ ప్రపంచంలోని రాజనీతి నిపుణులలో అగ్రేసరుడు" అని అన్నాడు. ఆనాటి నుంచి ఆ కంపెనీ యజమాని మరొక నాటకం ప్రదర్శించడమే అసంభవమైంది. ఆయనకు రాజకీయంగా గల హక్కులు తొలగించబడ్డాయి. అంటే వోటింగు అధికారం కోల్పోవడం మాత్రమే కాదు; ఒక వృత్తిని అవలంబించే అధికారం కూడా కోల్పోవడమన్న మాట.

పోర్చుగల్‌లో పత్రికా స్వాతంత్ర్య మనేది లేదు. ఇక్కడ పత్రికా స్వాతంత్ర్య మని, వాక్ స్వాతంత్ర్యమని మీరు అంటుంటారు. అక్కడ వున్నదల్లా సాలజార్ స్వాతంత్ర్యమే.

గోవా విషయంలో ఇండియా వైఖరి న్యాయమైనదనే సంగతి పోర్చుగీస్ ప్రజలు గుర్తించడం ప్రారంభించారు. పోర్చుగీసు ప్రజల్లో నాల్గింట మూడు వంతులమంది సాలజార్ తరచు ఉదాహరిస్తున్న కిప్లింగ్ మాటల్లో తెల్లవారి బరువును (గోవాను) తొలగించుకుందామనే వారే. ఇక గోవా పౌరులంతా ఇండియన్ యూనియన్‌లో చేరుదామనే వారే. "నిలుపను కాపాడండి" "క్రైస్తవ నాగరికతను రక్షించండి." అనే వినాదాలకు గోవా పౌరులు ఏమీ మోసపోవడం లేదు. అందరినీ ఎల్లకాలం మోసం చేయడం సంభవం కాదుకదా!

పోర్చుగీస్ పోలీసుల బర్బర కృత్యాలకు మితిలేదు. రోమన్ చక్రవర్తులు క్రైస్తవమతాన్ని ధ్వంసం చేయడానికి చేసిన దుష్చర్యలను మనం హాలీవుడ్ చిత్రాలలో చూస్తుంటాముకదా. సాలజార్ పనులు కూడా రోమన్ చక్రవర్తుల పనులలాంటివే. చరిత్రగతి చక్రనేమి క్రమమన్నారు గదా పెద్దలు. పోర్చుగీస్ పోలీసుల బర్బర చర్యలలో అవయవాలు పొడదీయడం, ఎముకలు

(మిగతా 2 వ పేజీలో)

మీ పళ్లకు ఈ ఉత్తమ సంరక్షణ అవసరము!

ఆక్టివ్ క్లోరోఫిల్‌కు తోడు 'కోలినోస్' నురుగు
—పళ్లయొక్క ఆరోగ్యమునకు అత్యుత్తమమార్గము!

ఆక్టివ్ క్లోరోఫిల్‌గల అరుపచ్చని 'కోలినోస్' మీ పళ్లను తెల్లవిగా చేయుటయేకాక, దంతక్షయాన్ని కలిగించే క్రిములను కూడ తొలగించి మీ చిగుళ్లను గట్టిపరుస్తుంది. మరియు మీ ఊపిరిని గంటలతరబడి సువాసనతో ఉంచుతుంది!

దీని రహస్యము ఆశ్చర్యకరమైన 'కోలినోస్' నురుగులోనే ఉంది. ఇది ఆక్టివ్ క్లోరోఫిల్‌ను నోటిలోని ప్రతి మూలకు, బ్రష్ వెళ్లలేని చోట్లకు కూడ తీసుకొనిపోవును.

మీ డబ్బుకి ఎంతో ఎక్కువ విలువ నిచ్చును: 'కోలినోస్' నురుగు వలన మీకు అద్భుతమైన పొదుపుకూడ చేకూరుతుంది. ఒక పొడి బ్రష్ మీద అర అంగుళమే చాలు. ఆక్టివ్ క్లోరోఫిల్‌గల అరుపచ్చని 'కోలినోస్' టూత్‌పేస్టునే కొనండి!

GK 1171



Godrej రిజిస్టర్డ్

గోద్రెజ్ టంబ్లర్
కప్పతాళము

సీలలేని నిర్మాణము

త్రుప్పు పట్టకుండుటకు "కాడ్మియమ్ ప్లేటింగ్" తో తీర్చి దిద్దిన ఉక్కు గొళ్లెము అమర్చబడింది.
ఆరకమువాటిలోనూ, ధరలలోనూ మిక్కిలి ప్రశస్తమైనది. దృఢత్వము, భద్రత, పరిమితము.



రకణ ఇంజనిరింగులో మార్గ దర్శకులు

రు. 3-4 మాత్రమే (పన్నులు అదనము)

ఎక్కువ భద్రతకు గోద్రెజ్ ఇత్తడి లివర్‌కప్పతాళము వాడుట జ్ఞాపకముంచుకోండి.

గోద్రెజ్ & బాయిస్ మాన్యుఫాక్చరింగ్ కం. లి., స్థాపితము 1897
గృహమునకు, ఆఫీసునకు, ఆసుపత్రికి భద్రతా... సామగ్రిని, ఉక్కు ఫర్నీచరు, ఉక్కు కిటికీలు...

తారాబలం-చంద్రబలం

1955 అగస్టు 21 వ తెది ఆదివారంనుంచి అగస్టు 27 వ తెది శనివారంవరకు

గ్రహస్థితి : వృషభంలో కేతువు; కర్కాటకంలో గురువు; సింహంలో సూర్య, కుజ, బుధ, శుక్రులు; తులలో శని; వృశ్చికంలో రాహువు; చంద్రుడు కన్య, తుల, వృశ్చిక ధనుస్సులలో.

★ ★ ★ ★

బంగారం ధర 22, 23 తేదీలలో పెరిగి, 24, 25 తేదీలలో తగ్గే సూచనలున్నవి.

• • •

వేరుశనగ నూనె, పప్పు ధరలు ఈ వారమంతా కొంత తేజీగా వుంటవి.

మేషం : [అశ్విని, భరణి, కృత్తిక 1 వ పా.]



ఈ వారం గ్రహబలం అనుకూలత బాగా వుంది. మీ మనస్సుకు ఉత్సాహం, ధైర్యాలు వస్తవి. ఇప్పుడు మీకు ప్రతి ఆలోచనా సాధ్యంగానే కనబడుతుంది. ఈ సమయంలో మీకు మనుష్య బలం తగినట్లుగా అమరుతుంది. అధికారులవల్ల, అట్లాగే ఉన్నత హోదాలో వుండేవారివల్ల కావలసిన సహాయం అంతా లభిస్తుంది. క్రమంగా, కుటుంబపు చిక్కులు తొలగిపోయి మనశ్శాంతి వస్తుంది. ఉద్యోగ, వృత్తులలో యింతవరకు మీ అభివృద్ధికి అడ్డువస్తున్న మేఘాలు తొలగిపోతవి. స్థానచలనం కూడా వచ్చే సూచనలున్నవి. వ్యాపారం వంటి వృత్తులలో భాగస్తులను చేర్చుకొనడం జరుగుతుంది. పిల్లల శుభ సంతోష కార్యాలు అనుకూలమవుతవి. 24, 25, 26 తేదీలలో అసౌఖ్యం. గాయాలు తగిలడం.

వృషభం : [కృత్తిక 2, 3, 4 పా. రోహిణి, మృగశిర 1, 2 పా.]



ఎంత రాబడివున్నా డబ్బంతా ఏదో ఒక విధంగా ఖర్చయిపోతుంది; ఇతరుల వద్దనుంచి డబ్బు సరసహా కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే. ఈ వారంలో పెద్ద మొత్తాలుగా డబ్బును వ్యయపరిచి, స్థిరాస్తివి, విలువగల వస్తువాహనాలను వృద్ధిచేయగలుగుతారు. శుభకార్యాలను కూడా నిర్వహించగలుగుతారు. ధనార్జన ప్రయత్నాలలో, ఇతరులను సమాధికారులను తోడుచేసుకొనటం వల్ల వున్న పొండి కలహాలు, వ్యవహారాలు తలయెత్తే అవకాశాలున్నవి. ఈ వారం చివర రోజులలో ఒక సాహస ప్రయత్నంలో మంచి లాభవరితం కనబడుతుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. 22, 23 తేదీలలో ప్రయాణాలలో చిక్కులు; అనారోగ్యం.

మిథునం : [మృగశిర, 3,4 పా. ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పా.]

ధైర్యబలంతో యీ వారం, మీకన్నా అన్ని విధాలా బలవంతులయిన వారిని, మీ మాటకు అనుకూలురనుగా చేసుకొనగలుగుతారు. ఈ వారం కుటుంబ విషయాలలో కూడా శుభప్రదంగా వుంటుంది. పుణ్య, శుభ సంఘటనలు జరిగి, సాధు, సత్పురుషులు యింటికి వస్తారు. మీరు మీ ఆరోగ్యం విషయంలో యీ వారం కొంచెం హెచ్చరిక కలిగివుండడం అవసరం. అపకారం చేయడమే స్వభావంగా గలవారితో విధిలేక కలహించవలసివస్తుంది. వారం చివర రోజులలో వ్యాపార, ఉద్యోగ నిమిత్తంగా చిన్న ప్రయాణం చేస్తారు. డబ్బురాబడి తృప్తికరంగా వుండదు. ఇతరులకు ఎక్కువ శ్రమ చేయటం, తక్కువ ప్రతిఫలం రావటం జరుగుతుంది 22, 23, 24 తేదీలలో వ్యవహార విజయం; కుటుంబంలో శుభ వాతావరణం.

కర్కాటకం : [పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష]



తృప్తిని అనుసరించి సౌఖ్యం కలుగుతుంది ఇప్పుడున్న గ్రహబలం ప్రకారం, సాధారణంగా ఏ విషయంలోనూ — డబ్బు, మనుష్య సహాయం, ప్రయత్నించిన పనులలో జయం, లోపం వుండదు. ఎప్పటికప్పుడు, అందుబాటులో లేని పెద్ద ఫలితాలకోసం తాపత్రయపడుతూ, అసౌఖ్యాన్ని కల్పించుకొనడం మంచిదికాదు పిల్లలవల్ల సంతోషం పొందగలుగుతారు ఉద్యోగ, వ్యాపారాలలో రాబడి మాట ఎట్లావున్నా హోదా, బాధ్యతలు పెరుగుతవి ఆప్తుల కష్ట సుఖాలకు సంబంధించిన చింత కొంత కలత వేస్తూ వుంటుంది. పెద్ద హోదాలలోని మనుష్యుల సలుకుబడి వుంటుంది. 21, 22 తేదీలలో రాబడికన్నా ముందు ఖర్చులు ప్రయాణాలకు విఘ్నం; అనారోగ్యం.

సింహం : [మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పా]



కుటుంబంలో దగ్గర ఆప్తులలో జరిగిన ఒక చిక్కువల్ల మీ మనస్సు చెదిరిపోతుంది; దీనితో మంచిచెడ్డలను ఆలోచించ లేక మీరే మీకే అపకారానికి దారితీయగల పనులను చేస్తారని కనబడుతున్నది; ముందు తొందరపడి, చిక్కులను తెచ్చుకొని, తర్వాత వాటిని తొలగించుకొనడానికి ప్రయత్నించడం కన్నా, ఒకసారి చేసే ముందే కొంత స్థిమితంగా ఆలోచించుకొనడం అన్ని విధాలా మంచిది. పేచీ వ్యవహారాలలో ఎదుట వారితోపాటు మీరున్నూ మొండి పట్టుదలకు దిగకుండా సౌమ్యంగా సమరస పద్ధతిగా పరిష్కరించుకొనడానికి ప్రయత్నించండి వృత్తి ఉద్యోగాలలో లోగడకన్నా స్థిమితం యేర్పడుతుంది. 21, 22, తేదీలలో ఖర్చు లెక్కువ; వివాదాలు; కుటుంబంలో అశాంతి.

కన్య : [ఉత్తర 2, 3, 4 పా. హస్త, చిత్త 1, 2 పా.]



గతవారం మాదిరిగానే యీవారం కూడా యిటు కుటుంబంలోను, అటు లౌకిక వ్యవహారాలలోను, ప్రతికూల వాతావరణమే కనబడుతుంది. అందువల్ల డబ్బు ఖర్చు, సదా అశాంతి ఉంటూ వుంటవి. అయితే, యీ చిక్కు సమయంలో ఒకేఒక ఆప్తుడు మీకు ధైర్యం యిస్తూ, మీరు కుంగిపోకుండా, యెక్కువ నష్టశాలకు లొంగిపోకుండాను కాపాడుతాడు. కోర్టు, కచేరీలలో మీ తరపున వ్యవహారాలు చెడిపోకుండా బాధ్యత పైనవేసుకొని సహాయం చేస్తాడు. పిల్లల శుభకార్యాలు దగ్గరలో నెరవేరగల లక్షణాలు కనబడుతవి. స్థిరాస్తి మూలకంగా లాభం పెరుగుతుంది. ఈ వారమంతా మీపట్ల సహాయం పొందినవారితో వివాదాలు వస్తూవుంటవని కనబడుతున్నది ఇరుగు, పొరుగులవారితో అనుకూలత తక్కువ. 22, 23, 24 తేదీలలో డబ్బు రాబడి; గురు, దైవభక్తి; పుణ్యకార్యాలకై ఖర్చులు.

తుల : [చిత్త 3, 4 పా. స్వాతి, విశాఖ, 1, 2, 3 పా.]



మీ రాశికి ఈ వారం ప్రతికూలం కాదు ప్రతి ఆలోచనా, మీ ఆలోచన ప్రకారం అంది వచ్చేటట్టే కనబడుతుంది. అయితే, మీరు కోరుకొన్నంత తొందరగా గాక, కొంచెం నిదానంగా పనిజరుగుతుంది ఈ వారం, మీరు కొన్ని పెద్ద చిక్కులలో నా, పరాయి అనే భేదం చూడకుండా సహాయం చేస్తారు ఈ వారంలో వృత్తిలో గౌరవం, ఆదాయం పెరుగుతవి, ఈ సందర్భంలో ఒకప్పుడు మీకు ప్రతికూలంగా వున్నవారు కూడా యిప్పుడు తప్పకుండా మీకు మేలుచేస్తారు కోర్టు, యితర లౌకిక వ్యవహారాలలో ఏ మాత్రం ప్రతికూలత జరగకుండా అనుకూలత జరుగుతుంది అని నమ్మడానికి తగినంత అవకాశం వుంది అయితే, కొంత ఆలస్యం జరుగుతుంది వృత్తిలో ఈ వారం రెండవ భాగంలో ఎక్కువ తేదీలలో ధనాదాయం; కుటుంబంలో శుభ సంతోష కార్యాలు.

వృశ్చికం : [విశాఖ 4 వ పాదం అనూరాధ, జ్యేష్ఠ.]

ఈ వారంలో ఒక నౌకరువంటి మనుష్యుని మూలంగా ధనహాని మొదలయిన చిక్కులు ఏర్పడుతవి. కొన్ని ముఖ్యమైన లావాదేవీలలో నష్టశాతాలు రావడానికికూడా వీలుంది. అందువల్ల మీరు వీలైనంత జాగ్రత్తగా మెలగటం అవసరం. వృత్తి ఉద్యోగాలలో ఈ కాలం చాలా అనుకూలంగా కనబడుతుంది గౌరవం పెరుగుతుంది. దానితో పాటు కొంతవరకు డబ్బురాబడికూడా పెరుగుతుంది. పదిమంది పెదమనుష్యులలో ఉన్నత స్థానం లభిస్తుంది. ఈ సంబంధంలో మీరు కోరకుండానే అనేకమంది మీకు సహాయం చేస్తారు. వస్తు, వాహనాలు, భూములు మొదలయిన విలువగల ఆస్తి వృద్ధి అవుతుంది శుభకార్యాలు ఎంతో తృప్తికరంగా నెరవేరుతవి. 25, 26 తేదీలలో దుబారా ఖర్చులు, దైవ, పుణ్యకార్యాలు, ఆప్తులతో సుఖకాలక్షేపం.

ధనుస్సు : [మూలం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.]



ఇది అనేక విధాల యోగకాలం. ముఖ్యంగా డబ్బు విషయంలో ఇంతవరకు వుంటున్న కొన్ని చిక్కులు తొలగిపోతవి. పెద్ద భారమైన కార్యాలు కూడా సులభంగా నెరవేరుతవి. అతి ముఖ్యమైన దూరప్రయాణాలు సుఖవంతంగాను, విజయప్రదంగాను నెరవేరుతవి. స్థిరాస్తి సంబంధమైన తగాదాలలో అనుకూలమైన పరిష్కారమార్గాలు ఏర్పడుతవి. ఈ సందర్భంలో మీకు అనుకూలంగా హోదా, గౌరవాలు గల ఆప్తులు, అధికారులు సహాయం చేస్తారు. మీ విద్య, బుద్ధిబలం ఉపయోగపడి, పదిమందిలో మర్యాద పెరుగుతుంది. వృత్తిలో కూడా మంచి మార్పులకు దారి ఏర్పడుతుంది. అన్నివిధాలా నిమితమైన జీవనం వెళ్ళడీయడానికి సన్నాహాలు ఏర్పడుతవి. ఆప్తులకోసం విశేషంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది 24, 25, 26 తేదీలలో అజాగ్రత్తవల్ల వస్తాలు; అసౌఖ్యం; ప్రయాణాలు

మకరం : [ఉత్తరాషాఢ 2, 3, 4 పా. శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.]



ఇది అనేక సందర్భాలలో పరీక్ష సమయంగా కనబడుతుంది, ఎంతో సులభంగా నెరవేరవలసిన పనులు ఆశ్చర్యంగా మొండి వడుతవి. మీరు కోరకుండానే మీకు సహాయం చేసే ఆప్తులు, మీరు ఎంత చిక్కులలో వసుతున్నా మీ విషయంలో జోక్యం కలిగించుకొన్నటు కనబడరు. అందువల్ల, స్వప్రయత్నం మీద ఆధారపడే, మీ భారాన్ని మీరు పైనవేసుకొని ముందుకు నడవవలసి వుంటుంది. ఈ సందర్భంలో మీరు ఎంత ధైర్యంగావుంటే అంత మంచిది. ఇది అశాంతి కాలమేగాని, అపయోగకాలం కాదు. చివర ఘట్టంలో అన్ని ఆలోచనలూ అనుకూలంగానే పూర్తిఅవుతవి. వృత్తిలో హోదా, గౌరవం పెరుగుతవి వారాంతంలో విజయవంతమైన ప్రయాణాలు సాగుతవి. 24 25 తేదీలలో గొప్ప శుభవార్త; గౌరవవృద్ధి; సంతోషకరమైన పెద్ద ఖర్చులు

కుంభం : [ధనిష్ఠ 3, 4, పా. శతభిషం, పూ. భా. 1, 2 3 పా.]

మీ వృత్తి, వ్యాపారాలలో వృద్ధికరమైన మార్పులు రావడానికి యిప్పుడు ప్రారంభ సూచనలు కనబడుతవి. వృత్తిలో గౌరవంతో డబ్బు రాబడి కూడా తృప్తికరంగా పెరుగుతుంది అనేక ధైర్యం వస్తుంది. ఇప్పుడు తాత్కాలికంగా వుంటున్న డబ్బు చిక్కులు తీరిపోతవి. ఆప్త వర్గంలోనివారి అసౌఖ్యంవల్ల మీరు కూడా కొంత అసౌఖ్యాన్ని అనుభవించవలసి వస్తుంది కుటుంబంలో ఉత్తమ, దైవకార్యాలు జరుగుతవి. ఇందువల్ల మీ మనస్సుకు ఆనందం లభిస్తుంది. ఇది చీకటినుంచి వెలుతురులోకి అడుగు పెట్టబోయే సంధికాలం. అయితే, వెలుతురులోకి పోవడం మాత్రం విబద్ధి. అందువల్ల అధైర్యాన్ని విడిచి మీ ప్రయత్నాలలో ముందుకు చొచ్చుకుపోవటం మంచిది. వారం ఆరంభంలో దూరపు ప్రయాణాలు చేయడం, దూరంనుంచి గౌరవ, లాభదాయక వార్తలు వినడం జరుగుతుంది. 24, 25, 26 తేదీలలో గాయాలు; పెద్ద ఖర్చులు.

మీనం : [పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి]



ఒకప్పుడు మంచి జరుగుతుంది అనుకొని నమ్మివున్న సమయంలో ప్రతికూలత జరిగివుండటంవల్ల, ఏదైనా మేలు జరుగుతుందని ఎవరైనా చెప్పితే మీరు అంతంత మాత్రంగా నమ్మలేరు. అయినా, అటువంటి సందేహాలను పెటుకొంటూనే మీరు అభివృద్ధి అనే సోపానాలు ఎక్కుతున్నారు. కొన్ని నెలలనుంచీ—ఏండ్లనుంచీ కూడా—అప్పుడప్పుడు మిమ్ములను వెనకకు నెట్టుతూవున్న అవాంతరాలు, అటువంటి వాతావరణం పూర్తిగా తొలగిపోయే సమయం వచ్చింది ఇటు కుటుంబం, అటు ఉద్యోగ, వ్యాపారాలు—యీ రెండు రంగాలలోనూ, తృప్తిగా స్థిమితం, సుఖం యేర్పడే సమయం దగ్గరకు వస్తున్నది. ఆ సూచనలు యిప్పటి నుంచీ కనబడుతవి. 21, 22 తేదీలలో స్థిరాస్తి విషయంలో తగాదాలు 24, 25 తేదీలలో వృత్తిలో వృద్ధి; ధనాదాయం; ప్రయాణాలు.

శ్రీ పాతూరి సుబ్బరాయశాస్త్రి,
నెం. 147, మింటుస్ట్రీటు, మద్రాసు-1

రక్తక్షీణతయునకు జండు హెపోఫెర్రమ్.
(HEPOFERRUM)
రక్తనాశములకు బలము కలుగచేయుటలోను, జీర్ణశక్తిని పెంపొందించుటలోను, రక్తక్షయమును నిర్మూలించుటలోను, పురాణ జ్వరములను పోగొట్టుటలోను అద్వితీయమైనది. ఇంతయేగాక నూతన రక్తమును, బలమును వృద్ధి చేయును.
ధర 2 ఔ. రు. 2-0-0.
ధర 6 ఔ. రు. 5-12-0.
ఆస్త్మా రిలివర్
శ్వాసరోగమున ధూపమున కుపయోగించు అద్భుతమైన ఔషధము. శ్వాస బాధ వచ్చినప్పుడు కొంత చూర్ణమును నిప్పులమీద వేసి అందుండి వచ్చు పొగను పీల్చునది.
ఇట్లు చేసిన బాధ నిమ్మళించును
డబ్బా రు. 1-3-0
ఆంధ్రదేశము నందలి జండు ఏజంట్ల వద్దనున్ను, ఇతర మందుల షాపులలోను దొరకును.
ZANDU

తంతి: "azeezbeed." ఫోను: 222
ఎలప్పుడు 1900 సం॥ నుంచి ప్రసిద్ధి చెందిన మా శీగుజ్జముల బ్రాండు బీడీలు సిగాగాలలే వాడండి.



1940 ట్రేడ్ మార్కు చట్టం ప్రకారం ట్రేడ్ మార్కు రిజిస్టరయినది నెం 153024
తయారు చేయువారు:
కె. అబ్దుల్ అజీజ్ సాహెబ్ & సన్స్
వెల్లూరు (N. A)



Mrs.
P. DEVEE'S F.D.S.
కుమారి ట్యాబ్లెట్
(స్త్రీలకు)
స్త్రీల ఆరోగ్యమును చక్కగా రక్షించును
చింత అనవసరం.
"మెడికల్ సలహా వుచితము"
సాదా రు 3/-; స్పెషల్ రు 5/-; ఎక్స్ట్రా స్పెషల్ రు 8/-. వి. పి. పి. ఎక్స్ట్రా.
P. DEVEE & CO., (M.A.) Calcutta-40.
సౌత్
INDO MEDICAL SUPPLIES,
29, Vaidyanatha Mudali St.,
G.T., Madras.

రూపవాణి

బెంగాల్‌లో ఫిలిం నిర్మాతలు ఎదుర్కొంటున్న చిక్కులు

చలన చిత్రాలంటే ప్రజలకున్న మోజును బట్టి వాటి నిర్మాణం చాలా సుకరమని, లాభదాయకమని భావించేవారు అనేకులున్నారు. అయితే, వాస్తవిక పరిస్థితి కేవలం తద్విరుద్ధమైనది.

పదిమంది నిర్మాతలలో తొమ్మండుగురి విషయం చూస్తే సానుభూతినే చూపవలసి వుంటుంది. ధనాభావం ఒకటే నిర్మాతల చిక్కు కాదు.

పేరు పొందిన తారకణన్ దేవే అంది ;

"నిర్మాతలకు, టెక్నీషియనులకు, నటీనటులకు మధ్య డబ్బే ఎల్లప్పుడు సామరస్యానికి కారణం కాబోదని.

నిర్మాత ఆదినుంచి వాదించేది చిత్రం నిర్మాణం పట్ల నటీనటులు, టెక్నీషియనులు సానుభూతి సహకారభావాలతో వర్తించాలని.

నేను కలకత్తాలోని ఫిలిం సంస్థల పరిస్థితి దర్యాప్తు చెయ్యగా తేలిన సారాంశ మిది: నటీనటులు కొందరు నిర్మాతకు, తమకు మధ్య సంబంధం కేవలం డబ్బు యివ్వడం వరకేనని, నటీనటులు ఫిల్ములలో అభినయం తమ రాబడికి ఒక మార్గం మాత్రమే అని భావిస్తే, వారి సంబంధం పూర్తిగా వ్యాపార సరళిలోనే వుంటుంది. డబ్బు తీసుకొనడమే గాని, దానికి తగినట్లు పనిచెయ్యాలనే ధ్యాస కూడా వుండాలి. అదే మృగ్యం. నిర్మాత సరిగా, సక్రమంగా పూర్తిగా నటీనటులకు ప్రతిఫలం యివ్వక వారు మనస్ఫూర్తిగా పని చెయ్యలేదని ఆరోపించడం తప్పే కాని నటిగాని, నటుడుగాని చిటికిమాటికి కంట్రాక్టు షరతులకోసమే నిర్మాతతో పేచీకి దిగితే వారి ఉభయుల మధ్య సంబంధం హానికరంగానే పరిణమిస్తుంది, తరచుగా వివాదాలకు దారి తీస్తుంది కూడా.

నిర్మాతలకు మరొక చిక్కు నటిగాని నటుడుగాని ఒకే సమయంలో కొన్ని చిత్రాలలో నటించడం. ఇది కూడా తరచు పేచీలకు కారణమౌతుంది.

పెక్కు చిత్రాలలో నటించే నటుడు లేక నటి ఉదయంమూడు లేక నాలుగు గంటలపాటు "ఏ" అనే నిర్మాత చిత్రంలో నటించడానికి నిర్మాత చిత్రంలోను, సాయంత్రం "బి" అనే నిర్మాతకు మాట యిస్తారు.

"బి" నిర్మాత వద్ద అనుకోకుండా అభరు దృశ్యానికి కొంత ఆలస్యం అవుతుంది. సాయంకాలం అయిదు గంటలకు పని పూర్తి చేసి వెళ్ళవలసింది ఏడు గంటలకుగాని వెళ్ళలేకపోతారు.

అప్పటివరకు ఆ నిర్మాత ఈ నటి లేక నటుని కోసం, తాను యితర నటీ నటులు, టెక్నీషియనులు కని పెట్టుకొని కూర్చుంటారు

రెండు చిత్రాలలో నటించి అప్పటికి పూర్తిగా అలసిపోయిన ఆ నటితోగాని, నటునితోగాని నిర్మాత తన తొందరలో తయారు చేసే చిత్రం ప్రాశస్త్యం దెబ్బతిన దానికి వీలుంటుందిగదా !

ఫిలిం నిర్మాణం మెల్లగా, క్రమంగా, స్థిమితంగా జరగవలసినవని నటీనటులు ప్రేక్షకుల ప్రశంసల నందుకొంటూ తమ పేరును నిలుపుకోవాలంటే ఏ చిత్రంలోను అలసిపోయి నటించే అవకాశం లేకుండానే కాంట్రాక్టులకు ఒప్పుకోవాలి. తన అభినయం విషయంలో శ్రద్ధానకులు ఏకబిగిలో చూపలేకపోయారో అప్పటించే వారి ప్రతిష్ఠ దెబ్బతింటుంది.

ఇదే మరొక విధంగా చిక్కు తెస్తూ వుంటుంది ఒక నటుడు మరో చిత్రంలో నటించడానికి ముందుగా వెళ్ళపోవలసివుంటే అతనితోపాటు ఆ స్క్రీన్లో వుండవలసిన నటునితోగాని, నటితోగాని కాంపోజిట్ షాట్ గాక ఇండివిడ్యుయల్ షాట్సు తీసుకొనే యిరకాటపు పరిస్థితికూడా నిర్మాత ఎదుర్కొనవలసి వుంటుంది. కెమెరామన్‌ను, దర్శకుని తొందర పెట్టవలసి వుంటుంది, తొందరపాటులో తీసే షాట్స్ నిర్మాతకు, దర్శకునికి, టెక్నీషియనులకు కూడా తృప్తి కలిగించకపోవచ్చు.

ఇంత తొందరపడి తయారుచేసిన చిత్రాల విడుదల ఒక సమస్య. అదీ నటీనటుల్ని వేరేరు చిత్రాలు ఒకేసారిగా విడుదల చెయ్యవలసి వుండడం ఒక చిక్కు. దీనివల్ల కొన్నేసి మాసాలపాటు విడుదలకు నిరీక్షించవలసి వుంటుంది.

షూటింగ్‌కు రాక ప్రతిష్టంభన ఏర్పడితే ఆ చిత్రానికి 30 నుంచి 50 వేల రూపాయల వరకు నష్టం తప్పదు.

తమకు రావలసిన డబ్బు వారు బాకీలైపోకుండా నటీనటులు మెలకువతో వర్తించాలి. డబ్బిస్తూ చిత్తశుద్ధితో వర్తించే నిర్మాత పట్ల నటీ నటులు కరుకుదనం చూపక సహకరించడం ఎంతైనా అభిలషణీయం

("స్క్రీన్"—కలకత్తా వివేకరి వ్యాసానుకరణ)

చిత్రజగతి

వినోదావారు కాటూరి సావిత్రి, శ్రీమతి జానకి, శ్రీ ఎన్. టి. రామారావు, గోవిందరాజుల సుబ్బారావు, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు మున్నగువారితో తయారు చేసిన "కన్యా శుల్కం" చిత్రం ఈ నెల 26 వ తేదీని విడుదల కాబోతున్నది.

* * *

అన్నపూర్ణావారి "దొంగరాముడు" చిత్రం వచ్చే నెలలో విడుదల కావచ్చుననుకొంటున్నారు.

* * *

జిప్సీ తిరుగుప్రయాణం

జెమినీవారి హిందీచిత్రం "ఇన్సానియత్" లో నటించడానికై ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి రప్పించబడిన చింపాంజీ కోతి 'జిప్సీ' హాలీవుడ్‌లో యితర కాంట్రాక్టు వుండడంవల్ల మద్రాసులో పనిపూర్తిచేసుకొని ట్రెయినర్ క్వెన్‌లాన్‌తో పాటు విమానంలో క్రిందటి ఆదివారం వెళ్ళిపోయింది.

నగరంలోని అనేకమంది బాల బాలికలు విమానాశ్రయానికి వెళ్ళి వీడ్కోలిచారు.

జెమిని అధినేత శ్రీ ఎస్. ఎస్. వాసన్, శ్రీ వాసాంధి, శ్రీ కృష్ణాజీలు కూడా విమానాశ్రయానికి వచ్చారు

జిప్సీ దిలీప్‌కుమార్, దేవ్‌ఆనంద్ వినా రాయ్‌లున్న దృశ్యాలలోను, ముఖ్యంగా ఆగా

వ్యాసపీఠం

గుప్తవాస్తు

శ్రీ సిద్ధాన్తి శిరోభూషణ పండిత దోగుపర్తి స్వామిగుప్త సిద్ధాన్తిగారు రచించినది. గృహ నిర్మాణానికి ముఖ్యమైనది వాస్తుశాస్త్రం. ఆధునిక భవన నిర్మాణంలో ఇంజనీర్లు నేటికీ వాస్తుశాస్త్ర విధివిధానాలకు అనుగుణంగానే నిర్మాణాన్ని సాగించడం జగద్విదితం. అయితే, జ్యోతిష, శిల్పాది శాస్త్రాలవలెనే ప్రాచీన కాలంనుంచీ మనదేశం వాస్తు విషయంలో కూడా వాసిగాంచి వున్నది.

అగ్ని, మత్స్యాది పురాణాలలోను, రుద్రయామిళాది గ్రంథాలలోను గీర్వాణ భాషలో నిక్షిప్తములై వున్న రహస్యాలను క్రోడీకరించి, గృహ నిర్మాణ ప్రయోజనాల నుంచి భూపరీక్ష, క్రమం, గృహాల ఆకారాదులు-స్థలస్వరూపం, వేరేరు రకాల గృహాలు, వేధలు, ద్వారములు, దోషనివారణకు దిగ్బంధన యంత్రమంత్రాలు మున్నగు అనేకములైన విషయాలతో శ్రీ స్వామిగుప్త సిద్ధాన్తిగారు అత్యంత సమగ్రంగా రచించిన గ్రంథ మిది

పూర్వ గ్రంథాలనుంచి ప్రతి మాత్రాకీ సంబంధించిన శ్లోకములు, వాటికి విపులమైన తాత్పర్యం వ్రాయబడినవి. వాస్తు విషయాలపట్ల ఆసక్తి గలవారికి విశేషంగా ఉపకరించగలదు.

జ్యోతిశ్శాస్త్రంలో అసమాన ప్రతిభగల శ్రీ సిద్ధాన్తిగారు యిటువంటి ప్రయోజనకరములైన శాస్త్ర గ్రంథాలనే యింకను వ్రాసి ప్రజలకు ఉపకృతి సల్పగలరని ఆశించవచ్చు

క్రౌన్ సైజు-గ్లేజు కాగితంపై చక్కని ముద్రణ 490 పుటలు. వెల నాలుగు రూపాయలు. ప్రాప్తిస్థానం: శ్రీ వెంకటేశ్వర పబ్లిషింగ్ హౌస్, మెయిన్ బజారు, ఏలూరు

మానవ వంశవృక్షం

మూలం: అనెక్జి నోవికోఫ్. అనువరణ: కొడవటిగంటి కుటుంబరావు. ప్రచురణ: విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ—2 80 పేజీలు. వెల ఒక రూపాయి. "ఈ పుస్తకం చదివితే ప్రాణి కోటిలో కోట్లాది సంవత్సరాలుగా జరిగిన పరిణామమూ, మానవుడు సమష్టి కృషి ద్వారా సాధిస్తున్న సాంఘిక పరిణామమూ చక్కగా తెలుస్తాయి" అనడానికి ఎలాంటి సందేహంలేదు. శాస్త్ర విషయాలను బోధాన చేస్తున్నట్టుగా, సులభ శైలిలో ఈ "అనువరణ"ను తెలుగు పాఠకులకు అందజేసిన శ్రీ కుటుంబరావుగారు అభినందనీయులు. పరమాణువులకు సంబంధించిన కొత్త సమాచారం కొల్లలుగా వస్తున్న ఈ రోజులలో మన పూర్వీకుల చరిత్ర వివరించే ఈ పుస్తకం తప్పక చదువతగినది.

ఒకే కథ, అనేక రూపాలు

"కథానిక", "కథనం", "కథ", "చిత్రణం", "గల్పిక", "స్కెచ్" అనే వివిన్నరూపాలలో ఒకే సంఘటనను యెలా వ్రాయవచ్చునో ఈ గ్రంథంలో రచయిత శ్రీ పోలవరపు శ్రీహరిరావుగారు వివరించారు ఒకే సంఘటనను తిరగవ్రాస్తూ పై రీతులకు మొత్తం 16 ఉదాహరణలు యిచ్చారు

గ్రంథకర్త ఎన్నుకొన్న సంఘటన, లేక అసలు కథ యిది:

"రోడ్డుమీద ఒక రిక్షాలో ఒక స్త్రీ ప్రయాణం చేస్తున్నది వెనుకనుంచి ఒక పురుషుడు "ఆగూ, ఆగవోయ్" అంటూ పరుగెత్తుకొచ్చి—"తిప్పు వెనక్కి" అన్నాడు స్త్రీ "వద్దు, పోనీయ్ ముందుకి" అంది. "వద్దు. రమ్మంటూంటే" అన్నాడు పురుషుడు

ఈ చిన్న సంఘటనను ఎలా అర్థంచేసుకొంటారు? అసలు ఏం జరిగింది? ఏమి జరగబోతుంది అన్న ఆధారాలతో మొదట పేర్కొన్న శిల్పరూపాలకు అనల శిల్పం తిరగవ్రాస్తూ ఉదాహరణ లిచ్చారు రచయిత. కథా సాహిత్యానికి ఇది ప్రాథమిక పాఠ్య గ్రంథంగా చెప్పవచ్చు, కొత్త రచయితలకు దారిచూపే ఇటువంటి పుస్తకాలు తెలుగులో చాలా అరుదు.

విజిరీ పబ్లికేషన్సు, విజయవాడవారు 88 పేజీలలో ప్రచురించిన ఈ గ్రంథం వెల 1—8—0.

ఆర్థిక వ్యవస్థలు

సోవియెట్ ఆర్థికవ్యవస్థ (ఒక సమీక్ష) రచన: 'జయంత వెనర్జీ;' అనువాదం: శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య, ప్రచురణ: ప్రజాస్వామ్య పరిషత్తు తెనాలి. 70 పేజీలు వెల అర్థ రూపాయి.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం పెటుబడిదారీ ఆర్థిక సంక్షోభపుతీవ్రత. రచన ఇ కుజ్మినోవ్. అనువాదం: పరుచూరి కోటేశ్వరరావు. ప్రచురణ: విశాలాంధ్ర ప్రచురణాలయం: విజయవాడ—2. 52 పేజీలు వెల అయిదు అణాలు.

గుంటూరు జిల్లా సాంఘిక విజ్ఞానం. గ్రంథకర్త: మాదల వీరభద్రరావు. సాహిత్యలతా ప్రచురణ గుంటూరు. 100 పేజీలు వెల ఒక రూపాయి గుంటూరుజిల్లా చరిత్రను చక్కగా వివరిస్తున్న చక్కని పుస్తకం. ఇలాగే అన్ని జిల్లాల సాంఘిక విజ్ఞానాన్ని త్వరలోనే వీరు ప్రకటించగలరనే ఆశిస్తున్నాము.

సినిమా

సినిమా మాసపత్రిక. శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ ప్రచురణ. ఎడిటర్: శ్రీ మధుమూర్తి.

ఫోటో ఆఫ్ సెట్‌పై సుందరంగా రూపొందిన ఈ తొలి సంచికలో శ్రీమతి కన్నాంబ జీవితం, సెట్స్‌మీద సన్నాహాలు, శ్రీ శాచీదాబక్య పరిచయం, ప్రశ్నోత్తరాలు, సినిమా వార్తలు, కథ, అంజలీదేవి, వహీదాల చిత్రాలు, యితర చిత్రాలు కలవు. ఈ పత్రిక చాలా ఆకర్షణీయంగా వున్నది. క్రౌన్ 1/8 సైజు, 48 పుటలు ఎనిమిదణాలు. కావలసినవారు, "సినిమా, 1-87, మౌంట్ రోడ్, మద్రాసు—18" కి వ్రాయవచ్చు

—రాధాకృష్ణ.

పండుగ తేదీలు ★ ★

ఆర్యా!

ఈ ఆగస్టు 9న తారీఖున వెలువడిన "ఆంధ్రప్రభ" 5వపేజీలో "పండుగలతేదీలు" అని వ్రాయబడిన నిర్ణయము ఏకపక్షావలంబనమై యున్నది. పంచాగ మత విభేద విచారణ సభలు జరుపువారు ఉర్లాంలో పదిరోజులు సభలుజరిగినవని వ్రాసినారు. ఆ ఉర్లాం సభలో గౌతమీ విద్యాపీఠంవారు వారి అనుయాయులు తప్ప ఆంధ్ర దేశమునందుగల తదితర పక్ష పంచాగకర్త లెవరును పాల్గొనలేదు. అచట వాద ప్రతివాదములు జరుగలేదు. అన్ని వర్గముల వారిచే అధ్యక్షు లెన్నుకొనబడలేదు. కనుక అట్టి సభలయందు జరుగు నిర్ణయమెన్నటికిని ధర్మ నిర్ణయము, న్యాయ నిర్ణయము కాక కేవల పాక్షిక నిర్ణయమగును.

వారు వ్రాసిన నిర్ణయములో "పూనా నిరయన పంచాంగ ప్రవర్తన మండలి యాజమాన్యమున వెలువడు తిలక్ పంచాంగమును దానికి దగ్గరగ సరిపోవుచున్న శ్రీపాద వెంకట రమణ దైవజ్ఞ శర్మగారి పంచాంగమును" అని వ్రాసిరి: దగ్గరగ సరిపోవుచున్న దనగా, ఆ రెండు పంచాంగములలో నున్న అయనాంశలు ఒకటికావు. రమారమి ఒకభాగ తేడాయుండును. అదియుగాక వారి అయన పరిభ్రమణము వీరిఅయన పరిభ్రమణము ఒకటికాదు. వీరి సిద్ధాంతమునకు చాలవ్యతిరేకముగా నుండును. వీరిచే గ్రహించబడిన అయనాంశలు, అయన శూన్య కాలము, అయన గతి, అయన భగణములు, అయన పరిభ్రమణము ఒకదానికొకటి సంబంధములేక బహ్వంతరములగును, అశాస్త్రీయములు, అవైదికములు, ఉపపత్తి విహీనములునై యున్నవి. పంచాంగ రచనయే ప్రత్యక్షమునకు దూరము. చంద్రునియందు సర్వసంస్కారములు చేయక పోవుటవలన వారి తిథులు పూర్ణిమా మావాస్యలు ఎప్పటికిని దృక్సిద్ధ మునకు సరిపోవుట లేదు—అని ప్రశ్నించగా ముంజాలాదులు అన్ని సంస్కారములు చేయుమని చెప్పలేదు. కనుక చేయనవసరము లేదనెదరు వీరు. "తిథ్యంతే చేద్గ్రహఃఉదపతే కింన భానోస్త దానీం." ఈ విషయమును అప్రమాణ మనుటకంటె శాస్త్రాపహరము మరొకటి లేదు. సిద్ధాంత శిరోమణి కర్తయగు శ్రీభాస్కరాచార్యుల వారు సిద్ధాంత గ్రంథమును వ్రాసి విద్యార్థులకు తెలిసినదో లేదోయని ప్రశ్నలు అడిగి తన్మూలకముగను సందేహ నివృత్తి చేయు తలంపుతో ప్రశ్నాధ్యాయమును చెప్పెను. అందులో ఇదొక ప్రశ్న. "చంద్ర గ్రహణమున తిథ్యంతమున అనగా పంచాంగములో చూపిన పూర్ణిమాంతమున మధ్యకాలము సరిపోవుచుండగ ఏ కారణముచే అమావాస్య అంతమున సూర్య గ్రహణ మధ్య కాలము సరిపోవుట లేదు?" అని ప్రశ్నించిరి. ఈ విషయము తెలిసియు చంద్ర గ్రహణ మధ్యకాలము, తిథ్యంతము ఒకటినక్కరలేదన్న వాదము జ్యోతిశ్శాస్త్ర జ్ఞానమూలకాము, ఉపపత్తి విహీనమునగుచున్నది. కనుక వారి పంచాంగము దృక్సిద్ధమునకు సరిపడుటలేదు.

"భారతీయ పంచాంగ మత విభేదసభ (ఆంధ్ర శాఖ)" అని వ్రాసిరి. ఈ వ్రాత వలన ఇట్టి సంఘములు అన్ని రాష్ట్రముల యందు బయలు దేరినట్లు వాటిలో ఇది ఆంధ్రరాష్ట్రీయ శాఖయని భావము కలుగుచున్నది. వీటన్నిటిపైన కేంద్ర శాఖయును నొకటి యున్నట్లు అర్థమగు చున్నది. కనుక ఈపేరుతో నిర్వాహ్యమునందుగానికేంద్రము నందుగాని సంఘము లేదు. భారత కాలెండరు రిఫార్మ కమిటీ వేరు. అది ప్రభుత్వముచే స్థాపించబడినది. కనుక పాఠక మహాశయులు ఈ సంఘమునకు వీరి వ్రాత వలన భారత కాలెండరు రిఫార్మ కమిటీ కనుబంధముగ భావించరాదు.

మరియు "గౌతమీ విద్యాపీఠం ఆధ్వర్యాన రామచంద్రపురములో జరుగనున్న పుష్కర మహాసభలకు" అని వ్రాయ బడినది. ఇట్టి ఈ వ్రాత నిజమేయగుచో ఉర్లాంసభ, కొక్కిరి విచారణ సంఘం, రామచంద్ర పురపు సభ, గౌతమీ విద్యాపీఠంవారి ఏక పక్షావలంబన సభలనియె చెప్పక తప్పదు.

ఈ సంవత్సరమున భాద్రపదమధికము. భారతదేశమందన్ని పంచాంగముల వారిచేతను వ్రాయబడినది. గోదావరీ పుష్కరమును మన్మథ సంవత్సరములో వ్రాయలేదు. వేధయోగ్యమగు అబ్జర్వేటరీ రవి చంద్రుల యందు భారత ప్రభుత్వముచే నియమింపబడిన కాలెండరు రిఫార్మ కమిటీవారి సూచన ప్రకారము, అయనాంశల తీసివేసి గణన చేయగా ఈ భాద్రపద మధిక మాసము వచ్చినది. దుర్ముఖి సంవత్సరములో పుష్కరములు రానున్నవి కనుక పై కొక్కిరి విచారణ సభ నిర్ణయము కేవల పాక్షికమై యున్నది. అట్టివారి వ్రాతను చూచి భ్రమపడి గోదావరీ పుష్కరము వచ్చినట్లుగ భావించరాదు.

సారాంశము: మన్మథ సంవత్సరము భాద్రపద మధికమాసము వచ్చినది. ఈ సెప్టెంబరు 15వ తారీఖున గోదావరీ పుష్కరములు లేవు. దుర్ముఖి సంవత్సరములో రానున్నవి.

—పిడపర్తి చిన కృష్ణమూర్తిశాస్త్రి,
(జ్యోతిశ్శాస్త్రోపాధ్యాయుడు)
విజయనగరము.

2

"పండుగల తేదీలు" అను శీర్షిక క్రింద పంచాంగ మత విభేద విచారణసభల నిర్ణయం ప్రకటింపబడినది క్రిందటి మే నెల 17 వ తేదీ నుంచి 10 రోజులు ఉర్లాంలో పంచాంగ మత విభేద విచారణసభలు జరిగినట్లును ఆ సభలలో పూనా నిర్ణయం పంచాంగ ప్రవర్తనమండలి యాజమాన్యమున వెలువడు తిలక్ పంచాంగమును, దానికిదగ్గరగా సరిపోవుచున్న శ్రీపాద వెంకటరమణ దైవజ్ఞశర్మగారి పంచాంగమును సత్యశుద్ధ పంచాంగములుగా నిర్ణయింపబడినట్లు గూడ తెలియుచున్నది.

ఈ తీవ్రనిర్ణయం సరిగాదని శాస్త్ర బోధిత భావములతో నాఅభిప్రాయమును వ్యతికాముఖమున ప్రకటించుచున్నాను. ప్రస్తుతం భారత దేశంలోపంచాంగాలుమూడురకాలుగా వ్యవహరింపబడుచున్నవి. (1) సూర్య సిద్ధాంత పంచాంగం. (2) దృక్సిద్ధ పంచాంగం. (3 మిశ్రమ పంచాంగం. సూర్య సిద్ధాంత మను గ్రంథరాజము భారతీయసిద్ధాంతములలో అగ్రగణ్యమైనది. సమగ్రముగా సిద్ధాంతప్రక్రియను బోధించునది. ఇయ్యది ఆర్షసంప్రదాయ సిద్ధమై ఆచరణ యోగ్యమగుటచే నేటివరకు ఈ గ్రంథరీత్యా సాధితములైన తిథ్యాదులచే ప్రజాదుల ఆచరణ ఆసేతు హిమాచలం గల భారతీయులెల్లరు ఆచరించుచుండిరి.

మధ్యకాలంలో భాస్కరాచార్యాదులు గ్రహణములు సగౌరా దృష ఫలితములకు కొద్ది తేడాబడుటను గమనించి వారి వారి సంస్కారములను గ్రహణాదులయందు సంస్కరించమని చెప్పిరి. వారు చెప్పిన సంస్కారములు కూడా కాలక్రమేణ మార్పుచెందెనవి.

ప్రస్తుతం దృషఫలితములకు పాశ్చాత్య దుస్థితి పరిపడుచున్నట్లు కనుపించుచున్నది కాబట్టి దీనిని గ్రహణాదులకు వాడి నిర్వివాదమైన తిథ్యాదులను సూర్య సిద్ధాంతరీత్యా గ్రహించుట శాస్త్రీయమైన ధర్మమార్గము.

"దృక్సిద్ధ ఖేట గ్రహసాధితాను
కుర్వంతికే చిత్తిథిషు ప్రమాదాత్,
శ్రాద్ధాదికం తత్రికృతావతస్తే
పుణ్యక్షయం దుర్గతిమాప్నువంతి"
దుర్గాప్రసాదద్వివేది

"చంద్రోచ్చ స్వతథాహో
శ్చంద్రార్క గ్రహణాదిషు
అవశ్యకత్వాత్కర్తవ్యం స
సిద్ధాన్తయనాదిషు"

"పారోవనిషదేవాద్య
కర్తేత్యన్మిన్ సనాతనే,
యామాదిత్య వ్యయం వాహ
మయాయ పరిపృచ్ఛతే,
కాలజ్ఞానంతుతచ్ఛుద్ధం
విశుద్ధం నాన్యదుచ్యతే,
తద్విరుద్ధంతు యత్సర్వం
అపరిగ్రాహ్య మేవతత్."

వ్యాసభగవానుడు చెప్పియుండిరి.

శ్రీపాదవారి పద్ధతి పాశ్చాత్య సాయన దృక్సిద్ధగ్రహములకు మధ్యకాలములో చెప్పబడిన కరణగ్రంథములలోని నిరయన గ్రహములకు అంతరము కట్టుకుని త్రైరాశికముచే అనుపాతచేసి సంస్కారమును సృష్టించుచు రచించునది. వీరి పద్ధతి 1945 పార్థివ నామ సంవత్సరము నుంచి మాత్రమే మొదలుపెట్టబడినది. ఆ సంవత్సరము అన్ని పంచాంగములకు చైత్రమాసము అధిక మాసమురాగా శ్రీపాద వారి పంచాంగమునకు జ్యేష్ఠము అధికము వచ్చినది. జ్యేష్ఠమును అధికముగా ప్రజలు గ్రహించలేదు అధిక మాసము వచ్చినపుడెల్ల ఈ మాదిరి తేడా గందరగోళము చేయుచుండును. దీని సత్యమును ప్రజలు గ్రహించగలరు.

పూనా నిరయన పంచాంగ ప్రవర్తన మండలిలో తిలక్ పంచాంగమునకు "దగ్గరగా" సరిపోవుటచే శ్రీపాద వారి పంచాంగమును సత్యశుద్ధ పంచాంగమనుట హాస్యాస్పదము. ఈ "దగ్గరగా" సరిపోవుట అన్ని పంచాంగములకు సామాన్యముగా వర్తించును. ఆంధ్ర దేశములోని (యావద్భారత దేశములోని) సిద్ధాంతులు అందరు కలిసి మాఘాది నిర్ణయింపతగ్గ గొప్పశాస్త్ర విషయము. దీనిని కొద్దిమంది ఒకచో చేరి శాస్త్రాధారములేని, ఆచరణ యోగ్యముగాని పద్ధతిని నిరంకుశముగా నిర్ణయించుట భారతీయులకు తగని పని.

పై కారణములచే సూర్య సిద్ధాంతరీత్యా వచ్చిన అధిక భాద్రపదమును వదలి యిచ్చినట్లు వ్రాయబడిన పండుగల తేదీలను గ్రహించక శాస్త్రీయమైన సూర్య సిద్ధాంత పంచాంగములందలి పండుగలను మాత్రమే భారత ప్రజానీకమునకు తెలియచేయుచూ ఈ దిగువ పండుగల తేదీలు వ్రాయుచున్నాను. సూర్య సిద్ధాంతరీత్యా ఈ మన్మథ సంవత్సరంలో 18-8-1955 నుంచి 16-9-1955

(తరువాయి 6 వ పేజీలో)



పోస్టులలో రు. 1,000/- వరకు హుండీలపై అప్పు తీసుకొనండి. ఇంగ్లీషులో వ్రాయండి.
Mercantile Company of Rajasthan, JAIPUR.

మెషినరీ
మా వద్ద లిస్టరు, రెక్స్టాలు ఆయిలు యింజన్లు, ఆటోమేటిక్ రైసుమిల్లులు, షెల్లర్లు, పచ్చి బియ్యం, ఉప్పుడు బియ్యం పోలిషింగు కోన్లు, పేడీ సెపరేటర్లు, బేబీ యెక్స్పెల్లర్లు, ఫిల్లరు ప్రెస్సులు, హల్లరు సిలిండర్లు అమ్మకమునకు సిద్ధముగా వున్నవి.
చోడె అప్పారావు యింజనీరింగు వర్క్సు
పోస్టు బాక్సు నెం. 8
కాకినాడ



నారసింహ లేహ్యము

బంగారుతో చేరినది. మేహమూత్ర విక్కాక, విస్ఫోటన, మొలవాపుల అతిమూత్రం హరించి బలమును రక్తవృద్ధిని కలిగించును. 20 తులాలు డబ్బీ రు. 3-4-0. పోస్టేజి 15.
పి. పి. ఏ. అండ్ కో. "ఆయుర్వేదసమాజం" పేరిదేపి నెల్లూరుజిల్లా.

ది ఈస్టరన్ షిప్పింగ్ కార్పొరేషన్ లి.
మేనేజింగ్ ఏజంట్లు:
ది సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లి.,
మద్రాసు-నాగపట్టణం-మలయా.
టి. ఎస్ ఎస్. "స్టేట్ ఆఫ్ మద్రాస్"
పై స్టీమరు ప్రయాణీకులతో మద్రాసు నుండి 23-8-1955, నాగపట్టణం నుండి 24-8-1955 తేదీ బయలు దేరును. మద్రాసునుంచి ఉ. 12 గం. లకు స్టీమరులో పాట్ క్వే వద్ద ఎక్కవలెను. సా. 4 గం. లకు స్టీమరు బయలు దేరును.
ఏజంట్లు:
కె. పి. వి. షెక్ మహమ్మద్ రౌథర్ అండ్ కో.,
41, లింగిచెట్టి వీధి, మద్రాసు-1.
ఫోన్ నెం. 4972/3.

ప్రకటన

తెనాలి తాలూకా మల్లేశ్వరం గ్రామ పంచాయితీ ఏరియాలోని మల్లేశ్వరం నుండి అన్నవరప్పాడు రోడ్డు ఫ 7½ లు పొడవున రిపేరు వర్కు క్వారీలబ్బిషులో చేయుటకు 29-8-55 తేదీ సాయంత్రం 5 గం. లోగా రూ. 100/-లు డిపాజిట్టు కట్టి సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. ఎస్టిమేటు మొత్తం రూ. 7,400/-లు వివరములకు మల్లేశ్వరం పంచాయతీ ఆఫీసులో తెలియనగును. కోటిపల్లి మల్లయ్య, ప్రెసిడెంటు, మల్లేశ్వరం, 16-8-55.

టెండరు నోటీసు

శ్రీ మల్లేశ్వరస్వామివారి దేవస్థానము పెద్ద కాకాని, గుంటూరుజిల్లా, ఈ క్రింది పనులకు, ప్రత్యేకపు టెండర్లు 15-9-55 తేది సాయంత్రము 5 గంటలవరకు తీసికొనబడును.

1. ప్రాకారము ఎత్తుకట్టుట-చేయవలసిన పని సుమారు విలువ రు. 1,600/-
2. కేశఖండనశాల నిర్మాణము-చేయవలసిన పని సుమారు విలువ రు. 3,000/-

పై పనుల ఎస్టిమేటులు, ప్లానులు, వగైరా దేవస్థానపు ఆఫీసులో చూడనగును.

(సం) కోన సూర్యారావు, బి. ఏ.
ఎక్జిక్యూటివు ఆఫీసర్.

స్థాపితము: 1920 సం॥ రం.
సకల సద్గ్రంథాలు, తెలుగు పుస్తకాలు (హోలి) వగైరాలకు చిరునామా
రెడ్డి & కో, (రిజిస్టర్డ్)
గోపాలపురం, తూ. గో. జిల్లా
(వ్రాయు) తెలుపు.

చిన్నకథ

సిస్సాలో 'ఓ' అనే వూరు. దాని చుట్టూ కొండలు. ఊరికి నాలుగు వైపులా గంధపు దట్టంగా పెరిగిపోయింది. చెట్లు నురుదిరితే తియ్యడానికి భారీ ఎత్తున ప్లాన్లు వేసేరు త్వం. అప్పుడు మంచి గంధపు పరిశ్రమకు దేశంలో ఏయే పూళ్ళు ప్రసిద్ధి అని జాగ్రఫీ ల్లో ప్రశ్న వస్తే 'ఓ' ను కూడా విధిగా వ్రాసినా!

ఊరు పోయే బస్సు ఎక్కి ప్రయాణంచేస్తే ల తరబడి అది మనల్ని ఎక్కడికి తీసుకు న్నదో కూడా తెలియని పరిస్థితుల్లో పడి ం. ఆ జీమూతాల్లాంటి అడవులు, ఒకవైపు పొడుగునా ఎత్తైన కొండ చరియలూ, క వైపున దృష్టి కందని అగాధాలూ మనని లోకంనుంచే వేరు చేస్తున్నట్టనిపిస్తుంది. మ్మిదే అథఃపాతాళాన్ని సూచించే ఆ లోయలూ కు క్రిందుగా సంచరించే మేఘ మాలలూ న్నన్ను సీమల్లో లాగ కనిపిస్తూ ఉంటాయి. భయంకర ప్రకృతి 'సౌందర్యాన్ని' దాటిపోగా దపు టడవిలో చుట్టుముట్ట బడిన ఆ వూరు కువుల మధ్య కొన్ని కట్టడాలని విసిరేసి) అప్పడే చిత్రించిన పటంలా దూరం కనిపిసుంది.

అడవుల మధ్య అంత ఎత్తున ప్రత్యేకించి ట్టుగా ఉన్నా, దానికి దిగువలో ఉన్న తక్కిన రిక నగరాలకేమీ తీసిపోదు. జీవిత స్థితిగతుల్లో న్య కుటుంబాల ఆర్థిక పరిస్థితుల జిగిబిగి డ కూడా కనిపిసుంది. ఇళ్ళద్దెలు, ఆహార ముల ధరవరలూ అన్ని నగరాల్లో వలె సమాన లో తుల తూగుతూ ఉంటాయి. ఊళ్ళో, లు కూడా అన్ని ఊళ్ళల్లో మనుష్యుల్లాగే స్తారు. సముద్రతలానికి అంత ఎత్తున కొండ దాటి వచ్చి అడవుల మధ్య నివసిస్తున్నా ప్రకృతుల్లో విస్తారం విభేదము ఉన్నట్టు పించదు. వాళ్ళలో భయంకర అభిరుచు లేవీ ట్లనుపించదు. వేసవికాలంలో సాయంత్రం గాలికి నగరవాసులు బీచికివెళ్ళేటట్లే ఆ వూళ్ళో లు గంధపు చెట్ల వైపుకి పోతారు. చీకటి క భయంకర ప్రకృతి అక్కడ తాండవం ంది విప్పుల విడిగా. అర్ధరాత్రి వేళ దాని హాలం, హోరు లాగే వినిపిస్తూ ఉంటుంది కా మేల్కొనే ఉన్న పురజనులకి.

భయంకర ప్రకృతికీ, సామాన్య ప్రజాజీవి కీ మధ్య సంగ్రామం ఎప్పుడైనా జరిగినట్టు మైన బుజువు లేదనిపిస్తుంది. యథార్థపు స్వరూపం చూడగోరే వారికి. కాని, ఆ కొండ రావిడే ఒక ముసలావిడ చెప్పిన ఒక విచిత్ర సంఘటన నే నెన్నటికీ మరచిపోలేను. ఆమె ఏన సంభాషణ ఆమె ఆడిన మాటల్లోనే రాయ నికి, ఆ వాతావరణాన్ని చిత్రించటానికి ప్రయ జరుగుతుంది. అయితే ఆమెకూ, నాకూ జరి సంభాషణ అప్పటి వాతావరణం వ్యంగ్యంగా కనిపెట్టుంటే వా కీ శ్రమలేక తీరిపోయే కొండి.

తీరిపోయిందేను 'అని నేను కొట్టిపారేసుందును,ఆ మాటలే మనిషినుండి. మరేవో పరిస్థితుల్లో టే.

ఆ కొండల మీదే ఉన్న గుప్తేశ్వరాలయానికి అనుకొని బయలుదేరి ఒకరోజున సాలూరు లో బస చేసేను. మధ్యాహ్నం భోజనంవేళయి ంది. సాలూరు హోటళ్ళలో కూడా (సాధా ఆ హోటళ్ళలో మధ్యాహ్నం భోజనానికి, భోజనానికీ మధ్య మూడు నాలుగు గంటలు తమే కనిపించదు. "భోజనం తయార్" బోర్డు! తిరిగి తిరిగి బాగా టిఫిన్ చేసుకొని సత్రం చేరేను. ముదిరిపోయిన పొట్టఉబ్బు డలోంచి వచ్చేక సత్రంలోని మున్నటి చల్లని మీద అనుభవించిన సౌఖ్యం క్షణిక మనిపించ . కాని జీవితమంతా అలాంటివే క్షణా తే ఎలా ఉండునో అనిపించింది.నడుస్తున్నంత ఎండ ఏదో శత్రుత్వం సాధిస్తున్నట్లనిపిం , ఆ ఎండ లేనిదే సత్రం గచ్చు ఆ హాయి ది కాదు కదా అని ఊహించుకోవటం తప్పింది . హాయిగా విచ్చలవిడిగా విహరించే పరిస్థి ఉన్న మనస్సుని పైని పెట్టుకున్న పుస్త ఒకదానొకటి తరుముకుంటూన్న అక్షరాల కేంద్రీకరించటానికి మనస్కరించలేదు. గమనంలో ఎండ చిత్రిస్తున్న నీడల వర్ణ దర్యాన్నిచూస్తూ ధారలంగా వీచే చల్లనిగాల్లో టమే గొప్పఅనుభూతి అనిపించి ఎంతోసేపు గే హోల్డాలు మీద చేరబడిపోయాను. కం పుటలని వేళ్ళతో పరిచయం చేసుకుంటూ లు కట్టించే వాళ్ళమీద నా కెక్కళ్ళేని సుహ్హ మూ వచ్చింది ఆ సందర్భంలో. దేవా లు కట్టించే వాళ్ళు కన్న వీళ్ళు ఎంత ఉదా , తెలివైనవారు అనిపించింది. ఎంతమంది లు సంతృప్తి చెంది దీవిస్తాయి సత్రపు తలవి! కొందరు ఆరోపించినట్లు నిజంగా నిర్మాతల ఆత్మల్లో ఏదైనా అశాంతి ఉండి పోతే అంతమందికి వేర్వేరు పరిస్థితుల్లో కలిగిన ఆత్మానందంతో అదంతా కొట్టుకుపోదూ అనుకున్నాను.

నేను సత్రంచేరిన కొద్ది సేపట్లోనే ఒక ముసలావిడ — వయస్సు మళ్ళి నావిడంటే బాగుంటుంది —ఒక జంబుఖానా చుట్ట, పెట్టితో సహా మకాం వేయ వచ్చింది. కొంచెం స్థూలంగా, పొడుగ్గా, నిగనిగలాడుతూ, గోధుమ వర్ణంలో ఉన్న శరీరచ్ఛాయా, లక్షణంగా తీర్చిదిద్దిన ముఖం, నిదానమైన చిన్న కళ్ళు, నిబ్బరంగా ఉన్న పెదవులు, యింకా నుంచి సౌష్ఠవంగానే ఉన్న అవయవాలు, వయస్సులో ఉన్నప్పుడు ఆమె యింకా ఎంత ఆకర్షణీయంగా ఉండేదో అనిపించింది. ఇంతకుముందెప్పుడో చూసినట్టుండే అనిపించింది ఆవిడని చూడటంతోటే. 'మాసేను. జ్ఞాపకం ఉంది' అని మనస్సు సహకరించేది లేదు అని తేలిపోయినా సుమారు 50 సంవత్సరాలుండవచ్చునని చెపుతున్నాయి. తెలతెలవారుతున్న ఆమె తల వెంట్రుకలు. మొఖం మాత్రం 'నా వయస్సింత అని చెప్తే నమ్మలేవు సుమా' అని దాపరికం చేస్తున్నట్టుంది. గంభీరతకి అలవాటు పడ్డట్టుంది మొఖం. ఏదో పెద్ద వస్తువుని పోగొట్టుకున్నట్టు కళ్ళలో కొంచెం కనిపించిపోతున్నా గొంతుకలో అధికార సూచకమైన నిండుదనం, ఆత్మీయత గోచరిస్తున్నాయి. ఆమె ఎవరితో మాట్లాడుతున్నా ఆడా,మగా భేదం మట్టుకు పాటించక ఏకవచనంలోనే, తన పిల్లలతోనే మాట్లాడుతున్నట్టు అనిపించింది.కొందరు వయస్సు మళ్ళిన వాళ్ళయినా 'నువ్వు' అని సంబోధిస్తే 'నువ్వు' అనెయ్యాలనిపిస్తుంది వెంటనే. కాని, యీవిడ నన్ను 'మీరు' అంటూ మాటలు సాగించిందంటే నేను మాటలకే తడుముకోవలసి వచ్చి అమాంతంగా యిరుకులో పడిపోవాలేమోఅని కొంచెం భయంవేసింది.అలాంటి పరిస్థితి ఆమె కలుగజేస్తుందనుకుందికి ఆమె ప్రవర్తనను బట్టి ఆస్కారం ఏమైనా ఉంటేగా? ఆమె సహజ ధోరణిని మార్చుకోవలసినంత ప్రత్యేకత నాలో ఉందని నేను అనుకోలేదు. ఆమె జీవితపు వికరమైన విలువలని తెలుసుకున్నట్టు, తన మీద తనకు కావలసినంత విశ్వాసం ఉన్నట్టు కనిపించింది. ప్రపంచంలో తన తరగతికున్న గౌరవస్థానాన్ని, పెద్దరికాన్ని పూర్తిగా ఉపయోగించుకుందికి సంసిద్ధంగా ఉన్నట్లనిపించిందామె వైఖరిని బట్టి. ఆమెతో పరిచయం చేసుకొని కాలక్షేపం చేసుకోవాలనిపించింది నాకు.

పొడుగాటి సత్రం చావిడి మీద నాకు కొద్దిపాటి దూరంలోనే జంబుఖానా చుట్ట విప్పి పరుచుకొని కూచుంది తీరిగ్గా. మొఖాలు కొంత కాలం క్రితమే ఒకసారి చూసుకున్నాయి కనక కొంచెం సన్నిహితంగా మాటలాడవచ్చునిపించి, “గుప్తేశ్వరమేవిటమ్మా వెళుతున్నారు” అని అడిగేను.

“లేదు నాయనా! అవునులే శివరాత్రి ముందు ఇంకెక్కడికనుకుంటారు యీ వాలకం చూసి మరీను. రామేశ్వరమే పోతున్నాను పాప పరిహారార్థం” అంది పిడే మీటినట్టు.

అవును. నేను తప్పుగా వినలేదు. స్పష్టంగా 'పాప పరిహారార్థం'అని చెవులు విన్నమాట మెదడు అర్థంలోకి తర్జుమా చేసినంతసేపైనా పట్టి ఉండదు నేను ఉక్కిరి బిక్కిరి కావటానికి. వెంటనే అప్రయత్నంగా ఆమె మొఖం మీదికి పోయింది నా దృష్టి. సంజ వెలుగులో కొద్ది క్షణాల్లో కనిపించిన ఆమె ముఖ కవళికలను బట్టి ఆమె ఆలోచనలు కాని, మనస్తత్వం కాని ఏమీ అంతు చిక్కలేదు. సుమారు 50 సంవత్సరాలు గతించిన శరీరం కావలసినన్ని పాపాలు చెయ్యటానికి సరిపోయినంత కాలం కలిగి ఉందని ఒప్పుకోవటానికి అభ్యంతరం లేదనిపించింది. ఆ 'పాపం' అన్న పదానికి యితమిత్థమన్న అర్థం నేను తేల్చుకోలేకపోయినా, ఆమె మనస్సులో దానికి ఫలానా అర్థం ఉండి ఉంటుందని నేనూహించుకోవటం జరక్కపోయినా, అనుకోకుండా తటాలున ఆమె ఆ మాట ఉపయోగించేసరికి యించుమించు స్తంభించుకుపోయినంత పనయింది. సరి, అమాంతంగా మూగవోయి “అక్కడికి నేనే అగ్నిహోత్రం లాంటివాడిని” అని ఫీల్ కావటానికి విపరీతమైన మొగమోటం ముంచుకొచ్చింది. ఆమె యిచ్చిన మహత్తర సూచనకి ప్రతిగా ఏమీ మాటలాడకుండా బిగబెట్టుకొని కూర్చోటం అలాంటి భావాన్ని మరీ ధ్రువపరుస్తుందని ఏదో ఉచితరీతిని సమాధానం చెప్పదలచుకొని తొందర తొందరగా.

“ఆ ఆ మరేం మరేం. బాగా చెప్పేరు. మనిషె పుట్టేక ప్రతిఒక్కళ్ళూ ఏవేవోపొరపాట్లు చెయ్యక మానం. తప్పు చెయ్యడం మనిషి సహజ స్వభావంలోందే. దాన్నే పాపం అనండి, మరేమనండి-దాన్ని సంహారం చేసుకోవాలన్న సంకల్పం రావడం ముఖ్యం. అలాంటి తప్పులు సాధ్యమయినంతవరకూ మళ్ళా చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నం చెయ్యదలచుకోవడం కావలసింది. అలాంటి మానసిక చికిత్సకి తగిన వాతావరణం రామేశ్వరం లాంటి క్షేత్రాల్లో ఉందని చాలామంది నమ్మకం...నేను కూడా పోయేవాణ్ణే రామేశ్వరం. ఈ సమయంలో స్నేహితుడనుకున్న వాడే ఒకడు నన్ను నమ్మించి మోసం చెయ్యకపోతే ఆర్థికంగా చాలా నష్టపోయేను” అన్నాను సుదీర్ఘ ఉపన్యాస ధోరణిలో కొట్టుకుపోయే అసహాయుడిలాగ.

ఆమె ఛాందసప్రకృతికి నొప్పి కలగకుండా, అలక్ష్యంగానే అయినా నా ప్రకృతికి కూడా విరుద్ధం కాకుండా ఆమె పట్ల సామరస్యం ప్రకటించగలిగినందుకు సంతృప్తిపడ్డాను. హిందూ ఆచార వ్యవహారాలని తార్కికంగా సమర్థించ గలిగేనని నన్ను నేను మెచ్చుకున్నాను. లోలోన నేను గుప్తేశ్వరం వెళ్ళడం 'లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడు దర్శనం పీక పోయినా జరిగితీరాలన్న ఉద్దేశంతో కాదు' అని నన్ను నేను మరోసారి జ్ఞాపకం చేసుకోక తప్పింది కాదు. ఏ కారణం చేత నయితేనేం, రామేశ్వర తీర్థానికి వెళ్ళవలసిన వ్యక్తి మరొకడు విచిత్రంగా ఉందనుకున్నాను వ్యవహారం; చమత్కారంగావుందని ఒప్పుకున్నాను విషయనివేదన.

“అబ్బా! ఎవరుతలపెట్టేరో యింత అన్యాయాన్ని, మోసాన్ని” అని అన్నాను ప్రయత్నం మీద జాలికనపరుస్తూ. వ్యాపారస్థులదగ్గర సొమ్ముపుచ్చుకుని పెద్ద పెద్ద మొత్తాలు వడ్డీల క్రింద జమకడుతూ అసలు బాకీ బాకీలాగేఉండి అణగారిపోయిన చాలమంది సంగతులు మరిచిపోలేకపోవడంచేత వ్యాపారస్థులు ఎప్పుడైనా యీవిషయాల్లో డబ్బు నష్టపోయేరనివింటే మనిషికి చూపవలసిన సానుభూతి చూపించటం కష్టం అనిపిస్తుంది.

జీవనోపాధి ★

శ్రీ మాణిక్యేశ్వర శర్మ

ఉన్నాడని ఆమెకు చేయూత నివ్వగలిగినందుకు కొంత హృదయవైశాల్యత ననుభవించేను. ప్రశాంతత కోసమో, ముఖ్యంగా ముక్తి మార్గాన్ని అన్వేషించుకుంటూనో ప్రతీ ఏడూ అడవుల్లోంచి కార్ల మీద, స్పెషల్ బస్సుల మీదా వచ్చే రకరకాల మానవ జీవుల మనస్తత్వాలలో కొన్ని గతుల్ని గమనించటానికి అనువుగా ఉంటుందని నేను గుప్తేశ్వరంలాంటి క్షేత్రాలకు వెళ్ళడం జరిగిన వైనాన్ని నాలో నేను నెమరువేసుకున్నాను.

“నువ్వు నా అంత పాపాత్ముడివే అన్న మాట” అందావిడ అదోలా నవ్వుతూ. చెవి మళ్ళీ విన్న ఇంచుమించు ఒకే మోస్తరైన మాటను గురించి మనస్సు ఆలోచించటానికి బదులు చిరాకును రేకెత్తించింది. ఆమె మాటల్లో ఏదో నిష్పృహలాంటి భావం యిమిడిఉన్నట్లనిపించినా,ఆ ధోరణివిబట్టి ఆమెలోసానుభూతికన్న ఏదో చిత్రమైన ఉత్సాహం, వెతుక్కుంటున్నవస్తువు కనిపించినప్పుడు కనబరచే సంతృప్తి ద్యోతకమయ్యేయి. మనిషి కాలుజారి పడితే వచ్చే నవ్వులాంటి స్టాటిస్టిక్ ఇన్‌స్టింక్ట్ క్రింద జమకట్టేశాను. ఆమె మొఖంలో అప్రయత్నంగాఅయినా తేలికగా వచ్చిన ఆ ప్రత్యేక మందహాసాన్ని, ఆమె కనబర్చిన నూతనోత్సాహాన్ని అసలు 'పాపాత్ముడు' అన్నమాటకి అర్థం లేదనుకున్నా నా మీద దాని ప్రయోగం భరించటం కష్టం అనిపించింది.. నేను చేసిన పాపాల్లాంటి వస్తువులని గురించి తలచుకోవటం ఓక్షణం ఆపేశాను. కోపం తెరలా మూసేసింది మనస్సుని, మరెలాంటి భావాలకీ దానిలో తావు లేదన్నట్టు. అయినా బాగా తమాయించుకొని,

“పాపాలు చెయ్యటానికి తగిన వయస్సు కాదనను కాని అంత మథనపడవలసిన నేనే యింకా చెయ్యలేదనుకుంటా, మీరు మన్నిస్తే” అనేసేను.

“అరే అలా అంటా వేమి టయ్యా? ఇప్పడిప్పుడేగా అన్నావు 'నేను మోస పోయేను' అనీ. మోస పోవడమున్నాదే — అది ఒకరకం తీవ్రమైన పాపాల్లో ఒకటని మన విద్వజ్జనులంటారు” అంది చాల నెమ్మదిగా. నాకు కోపం వచ్చినట్టు ఆమె కనిపెట్టేసిందని గ్రహించి కొంచెం సిగ్గుపడ్డాను. ఆమె ధోరణి మట్టుకు తను ముందు ఆడిన మాటలకు ఏ మాత్రమూ విచారం ప్రకటిస్తున్నట్టు లేదు; నా పొరపాటునే మందలిస్తూ శాంతంగా సరిదిద్దు తున్నట్టుంది.

మొత్తంమీద యీవిడ చాలా అసాధ్యురాల్లా ఉందే. ఇలాంటివన్నీ పాపాల్ల్రకింద జమకడితే వీటి పరిహారానికి నిజంగా ఒక పట్టుప ప్రపంచంలో ఉన్న పుణ్యక్షేత్రాలూ చాలవేమో అనుకున్నాను, వ్యంగంగా ఏమీ అనటానికి సభ్యతొకటి అడ్డొచ్చింది; కాని ఉండబట్టక,

“మీరు యీబాపతు పాపాన్నే రామేశ్వరతీర్థంలో విడిచిపెట్టడానికి బయలుదేరలేదుకద”అన్నాను సాధ్యమయినంత సహజధోరణిలో.అంటూనే పాపం విషయమై ఆమెనోటనుండి వచ్చే అర్థం వినటానికి కొంత ఉత్సాహాన్నుభవించేనని ఒప్పుకోవాలి!

“ఇప్పటికి పోల్చుకున్నావన్నమాట అసలువిషయాన్ని,నాలదీనంలోఉన్న ధనం పుత్ర,పౌత్రంగా వృద్ధిపొంది తరతరాలకి ఉపయోగపడుతుందంటే కాదనలేకపోయేను. దాని యోగ్యమైన భవిష్యత్తు గురించి చెప్పబడిన కలలు నిజమనుకున్నాను. వస్తువులూ, నగలూ నగదురూపంలోకి వస్తే వాటికికూడా ఆసక్తి ప్రాప్తిస్తుందని వాటికీ విధిగా రూపాంతరం తీసుకువచ్చేను.నేను ఇచ్చిన సొమ్ముయీవత్తుకి వృద్ధి యిచ్చే గారడి వేసినట్టు కంటపడింది. ఆరునెలలవడ్డీ కూడిపోయింది. అనాయాసంగా ఆరునెల్లకాలంలో ఎంతమొత్తంకూడింది అనిపించింది. తరువాతే అసలుకి ఎసరొచ్చిందని తెలిసింది. వడ్డీకూడ ఎందుకూ, మరి ఉత్త పాపంపంట అని జపపడ దాన్నిబుద్ధుకొని తప్పనా రామేశ్వరం వెళుతున్నాను. ఆ దురాశొచ్చిపాపం సొమ్ము తీర్థయాత్రతో కడుక్కుహొనా ఒకసారి రామేశ్వరంలో యీశరీరం మునిగి వస్తే నిర్మలంగావుంటుంది మనస్సు” అని ఆమె పూరుకుంది చిన్నగా ఎప్పట్లానవ్వుతూ.

“ఒక్క మనిషి మాయవల్ల అంతపని జరిగిందంటారు వాతోనే నాలాగే ధనం నష్టపోయిన కొందరమ్మలక్కలు” అందామె ఏదో నిర్ధారణ చేసుకోలేకపోతున్నట్టు.

“ఒక్కమనిషిమీదుగా యింత బ్రహ్మాండమైన పని సాధ్యమయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందే” అన్నాను అనక్తిగా.

“అంతా ఒక పేదముత్తైదువతోనే అయిందంటారు. నేను బొత్తిగా నమ్మలేను. అనలావిడ గుండె నీరయ్యేదే యీపని ఎవరివల్లో జరిగిందని వినుంటే; అంతమందిని క్షోభపెట్టి ఆమె సుఖపడాలని అనుకొనేమనిషిఅని ఊహించుకోగలరా ఏమాత్రమేనా ఆవిడని తెలిసినవాళ్ళు? చూడటు. ఈ ఉత్తరదిక్కున కొండలుదాటేక ఉండే వూరు తెలుసానీకు; గంధపుటడవులు చుట్టూరా ఉంటాయే”

“ఆ ఆ తెలియకేం,చాలాగొప్ప వూరవుతుందది దానురాను.కొద్ది దూరంలోనే ఉన్న జలపాతంనుంచి విద్యుచ్ఛక్తి తియ్యబోతున్నారు. కొన్నేళ్ళలో చాల వృద్ధిలోకి వస్తుందావూరు” అన్నాను ఉత్సాహంగా ఆమెకి అభయమిస్తున్నట్టు.

“అదే అదే ఆ వూరేమాది.దానిగురించి మరేం విన్లేదూ? ఆ వూరునుకాపాడుతూ ఒకదేవతుంది చాలా సత్యమైనది. ఆతల్లి ఏఆపదలూరాకుండా చల్లగా చూడబట్టే బతుక్కొస్తున్నామని అక్కడి ప్రజలంతా నమ్ముతారు, చదువుకున్నవాళ్ళూ, చదువురానివాళ్ళూ అందరూ” అని కొంచెంసేపాగింది. తనుచెప్పే దైవాంశాన్ని నామనిషిబుర్రే అర్థంచేసుకుందికి పావకాశంయిస్తున్నదానిలా.

ఇదేదో దేవతల వ్యవహారం, పరిస్థితి మరీ అన్యాయమైన పిచ్చినమ్మకాలతోవలోకి వెళ్ళిపోతున్నదని చిన్నసంకోచం నీడలా పెరిగిపోయింది మనస్సులో. కాని ఆమె గంభీరధోరణి, అవ్యక్తి మనోనిశ్చయం నామనోదార్ఢ్యన్ని సడలించేస్తున్నట్టున్నాయి. అలాంటి పరిస్థితుల్లో పూరికే మాట్లాడుకుంటూ వింటూకూర్చోవటం ఏం మర్యాదగా వుండదనిపించి మధ్యమధ్య ఆమెను సమర్థిస్తూనో, సమర్థించలేకనో ఎలాగో మూడుముక్కలు చెప్పదలచుకున్నాను సాధ్యమైనంత స్నేహభావంతో.

“అవునవును. అన్నిటికీ ప్రధానం నమ్మకం. తదేకంగా దేనిమీద మనస్సు లగ్నంచేసి ఆత్మబలం వినియోగించి శ్రమిస్తామో ఆపని తప్పక సిద్ధిస్తుంది. ఒక నిరంతర విశ్వాత్మక శక్తిమీద దాన్ని దేవుడనండి, దేవతనండి, లేక రష్యాలోలాగ గురుతరప్రజాశక్తి అనండి దేనిమీదో ఒకదానిమీద మానవాత్మ కేంద్రీకృతమై కృషి జరిగిందంటే ఏదో గొప్ప ఉత్సాహం, ఉత్తేజం పుట్టుకొస్తాయి. దానివల్ల మహత్తర కార్యాలు సాధించొచ్చు” అని గబుక్కున ఆపేసి ఆమెను మాటలాడనివ్వడానికి యిష్టపడ్డాను.

“ఆ వూరిచుట్టూ ఉన్న కొండల్ని అడవుల్ని ప్రభుత్వంకన్న ముందే ఒక జీమూతంకూడా కనిపెట్టుకుంటూ వచ్చిందని చెప్పుకుంటారు. కొండలమీదా, అడవుల్లోనూ దానిచేతలకేవీ అడ్డు లేదేమోకాని చిత్రం ఎంతచేరువలోవున్నా ఆవూరిమీద దానిప్రభావం సామాన్యంగా కనిపిస్తున్నట్టుండదు. అయినా తల్లిదేవతుండగా దాని ఆటలు సాగుతాయా? ఎలాంటెలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలు నాలుగ్గింజలు కలిగి నిబ్బరంగా నెట్టుకొస్తున్నారంటే అది దేవతమహత్యమే అందానికి సందేహమేమిటి? అజ్ఞానం ఉండద్దూ, వూరి ప్రజలంతా ఎల్లకాలమూ దేవతనే నమ్ముకొనివుంటే ఏఇబ్బందీ ఉండేదికాదుగదా. అందర్నీ చల్లగాచూసేది తల్లి మాత్రమే!”

ఆమాటలు వింటూంటే ఆమె నన్నొక పిచ్చివాణ్ణే చేద్దామని సంకల్పించుకున్నట్లనిపించింది. నాకు తెలిసిన మాటల్లో జీమూతం వునికిని సమర్థించ లేననిపించి నవ్వుకున్నాను మనస్సులో. కొంచెం విసుగువేసినా ఆమె కళ్ళల్లోని ఏదో అనిర్వచనీయమైన ఆకర్షణ, ముఖంలో విరిసే సుహృద్భావం నన్ను బంధించేసేయి. పెంకితనం మటుకు చంపుకోలేక,

“ఆ జీమూతాన్ని ఆశ్రయించుకునే వాళ్ళూ ఉన్నారేమిటి కొంపతీసి ఆ కొండా వూళ్ళో?” అన్నాను ఆమె వివరణ ఏదైనా పిట్ట కథలోకి దారితీస్తుందేమో అన్న ఆశతో.

“బాగా చెప్పేవు నాయనా! నీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు ఆ జీమూతం సంగతి వింటే. దాని ప్రభావం మా వూరివాళ్ళకు తెలుసు. అది మావూరిపరిసరాల్లోచేసే బీభత్సం ఎలాంటిదో నీవు ఊహించుకోలేవేమో. అర్ధ రాత్రి నిశ్శబ్దంలో అది ఆనంద పారవశ్యంలో ఆడుతూ కేకలేస్తూ వుంటుందని మా వూళ్ళో చెప్పుకుంటారు. దాని దారుణం పనులెన్నో వినడంచేత దాని గురించి వినే మాకు భయమేకాని ఆశ్చర్యం లేదు. మా యింట్లో పనిచేసేవాడు బుద్ధుగాడు కర్రల కోసం వెళ్ళుతున్నవాడు అలా తోవలోనే మాయమయ్యేడట. వాడికి కొంచెం దూరంలో వెనకనే నడుస్తూ వస్తున్న మరిద్దరు అప్పటికప్పుడే కనబడకపోగా కేకలేసేరట. జవాబు లేనేలేదట. అంత జమాజట్టీ లాంటివాళ్ల పూళ్ళోకి పరుగెత్తుకొచ్చి సొమ్మసిల్లిపోయేరు. తరువాత అందులో బుద్ధుగాణ్ణి ఆ జీమూతం లాక్కుపోయింది చిత్రంగా అని. చడిచప్పుడు లేకుండా ఎవరికీ కనబడకుండా నానాభయానకం చేస్తుందని వాళ్ల నమ్మకం. పూళ్ళోకొస్తే దిక్కేమిటని చాలామంది భయం! నాలాగే ధనం నష్టంపోయిన అమ్మలక్కల అభిప్రాయం ఎలా వున్నా అంత ఘోరం జరిపించింది జీమూతమే అనడానికి వాకే వందేహమూ లేదు. ముత్తయిదువ ఎవరికైనా ముందెప్పుడైనా హాని తలబెడితేనా ? ఆవిణ్ణి మొదణ్ణించీ తెలిసినవవాళ్ళల్లా వూహించుకోనేరు అనలు. ఎంత నమ్మకంగా ఎంత సహకారంగా వుండేది అమ్మలక్కలతో! ఏం కళ్ల... వచ్చుగా కలకల్లాడుతున్న మొహం మీద కుదురుగా పెద్ద బొట్టు పెట్టుకొని నిండు కుండలా అచ్చుగా లక్ష్మీదేవిలాగుండేది.యింట్లో కుండలు నిత్యమూ నిండుకుంటున్నా ఆవిడ ముఖంలో ఏదో వూహకందని సంతృప్తి జీవితంమీద కొండంత ఆసక్తి కనిపించేది. ఆవిడకు ఎవరిండ్లలోనూ అద్దులేదనిపించేది. చిన్న పిల్లలదగ్గర్నుంచి అందరూ ఎంత భక్తి శ్రద్ధలు చూపించేవారూ ఆ అసహాయురాలికి! అమ్మలక్కలందరూ సహకార జీవితానికీ పరోపకార బుద్ధికీ ఆవిడని ఆదర్శంగా చెప్పుకునేవారు . అందరిళ్లలోనూ, తల్లో నాలికలా మనలుకొంటూ వాళ్ల ఆదరాభిమానాలు మన్నలలతోబాటు పప్పులు, ఉప్పు, మిరపకాయలు, కూరగాయలు సహాయంగా పొందుతూ వెళ్ళేది. గంపెడు సంసారాన్ని మొగుణ్ణికణ్ణి పోషించుకొచ్చేది అలాగ”అని గుక్కతిప్పుకొని కొంచెంసేపాగిందామె.

“మొగుడికేం జబ్బా” అని అడిగేను పురాణం చాలా శ్రద్ధగా వింటున్నవాడిలా.

“ఆ ! తిని కూచోడమే అతని జబ్బు. ఏదో కాస్త ఇంగ్లీషుకూడా చదువుకున్నవాడే అంటారు కాని అదేం చదువో మరి తద్దినం భోజనానికి తప్ప మరెందుకూ పనికిరాలేదతను. అందులోనూ ఏదైనా మంత్రోచ్చారణ తనవల్ల జరగవలసిందంటే వప్పుకుంటాడు. నేను ఎరిగినదగ్గర్నుంచీ అలాగే వున్నాడు నల్లగా పొట్టిగా ఆబోతు కోడేలా. అవిడే నిత్యజీవితానికి అవసరమైనవన్నీ వీళ్లైనంత వరకు అమర్చాలి సంసారానికి — గంపెడు సంసారాన్నంట గట్టడానికి మటుక్కు ఆనిడకు బాగా తోడు వద్దాడా మొగుడు. పూళ్ళో పరిస్థితులు చోద్యంగా విషమించి పోయేయి. కలికాలం మూడు పాదాల మీద నడుస్తూన్నట్టే ఉంది” అని నిర్ణయించింది ఆమె.

మరీ దుర్భరంగా అంతు తెలియకుండా ఉందనిపించింది. ఆమె చెప్పేది కాల ప్రమాణాలు లెక్కలుకట్టి ప్రపంచానికి వప్పచెప్పేదానిలా ఉండే మరీనూ అనుకున్నాను. అయినా 'కలికాలం' అంటే ఎందుకంత బాధపడాలి ఏదో సాంకేతిక పదం కింద జమ కట్టుకో కూడదా అని ఎలాగో సమాధానపడి — పడక, ఆమె ధాటికోర్చుకోగలిగితేనా? —సహృదయాన్ని కాదనలేక,

“కరువు కాలం కాదూ, పాపం, మరీ అన్యాయమే ఆ యిల్లాలు గతి! ఉత్తమ సంసారి మీద జాలి కాక మరేం కలుగుతుంది.” అన్నాను. కరుణరసాస్వాదించి జీవించే జీవిలాగ.

“పిసవయ్యా మరి కొసాకు! కాల మహిమ కాకపోతే మరేమిటీ? సంగతులు యిప్పుడు తలుచుకుంటూంటే జీమూతం వూళ్ళోనే బస చేసిందేమో అనిపిస్తున్నది!కాని ఆ వూ సేవివరూ పట్టించుకుంటే నాకి ఎవరి యాతనలు వాళ్లవి, ఎవరి గొడవలు వాళ్లవి. దేవత విశ్రాంతి తీసుకునే సమయం అప్పడే కావాలి! “ఇదే సమయం” అని జీమూతం మరీ భీకర స్వరూపం దాల్చింది. ముత్తయిదువ జీవిత పరిస్థితి చాలా క్లిష్టం అయిపోయింది రోజుకు రోజు. అమ్మలక్కలు మునుపటి ధారాళం చూపలేకపోయారు. రెండు మూడింతలు ప్రత్యుపకారం పొందందే వాళ్ళు మాత్రం ఎప్పుడైనా యివ్వ గలిగేరేమేటి ఉప్పూ పప్పులూ. వాళ్లకు మట్టుకు లేవు సంసార బాధ్యతలూ, అధవా డబ్బుంటే పారబోసుకుంటారా ఎంత తెలివితక్కువవాళ యినా?

జీమూతం పలుకుబడి ప్రభావం వూళ్ళో మరీ హెచ్చిపోయి ముత్తయిదువ మాత్రం ఆ ఒత్తిడికి అతీతమైనదా? లొంగిపోయింది జీమూతం బాధలకి. దాని భక్తురాలుగా మారిపోయింది. అమ్మలక్కల దగ్గరున్న నమ్మకాన్నీ, పలుకుబడినీ పూర్తిగా వినియోగపరుచుకుంది. వాళ్ల నగలూ, నాణ్యాలూ సొమ్ముచేసి మంచి మంచి వడ్డీలు ఏర్పాటు చేస్తానంది. అవును ఎందరు వ్యవహర్తలిళ్లకు వెళుతుంది తనూ. కావలసిన వాళ్లతో మాట్లాడి అన్ని ఏర్పాట్లూ చేసేవంది ముత్తయిదువ. ఇంకేం కావాలి? అంతకన్న నమ్మకమైన విషయం ఏముంది ప్రపంచంలో అనిపించింది అమ్మలక్కలకి. “ముత్తయిదువకి ఎంత సహనం, ఎంత అభిమానం తమమీద” అనుకున్నారు. నిజంగా ఆవిడ తమపాలిట మహాలక్ష్మిఅని నమ్మేరు. నానాతంటాలూపడి కూడబెట్టుకున్న ధనానికీ నగలకీ చాలా ఆత్మీయమైన నబ్యాంకీ, అమోఘమైన వడ్డీరేటు వచ్చేయని తన్మయులైపోయేరు.“ముత్తయిదువపట్ల కృతజ్ఞతను చూపించటమేకాక ఆవిడ ఋణం జన్మలో తీర్చుకొనగలమా” అనుకున్నారు అమ్మలక్కలు. “నెలనెలా నిర్ణయం అయిన వడ్డీలు చెల్లించేసేది అమ్మలక్కలకి మహాలక్ష్మి- అహా ముత్తయిదువ. అర్నెల్లు యిలా మహాలక్ష్మి, తత్సంబంధమైన కలలూ, విహారం చేశాయి యింటింట రాత్రి పగలూ వూహల్లో మహాలక్ష్మి దర్శనం చేస్తూ అమ్మలక్కల కళ్లు మణిగిపోతున్నాయి. ముత్తయిదువ మట్టుకు చిత్రంగా మటుమాయమైంది వూళ్ళోంచి ఒకరోజున. సరి మహాలక్ష్మి మానవ స్వరూపమే మాయమయ్యాక మహాలక్ష్మి కలలకీ గాలొచ్చింది అమ్మలక్కల యిండ్లలో. మహాలక్ష్మి కలలు సింహాసనాలై కూర్చున్నాయి. సంచలనం బయలుదేరింది. “వడ్డీలమాట దేవుడెరుగును, అసలు కంటబడితే బతుకు జీవుడా” అనుకున్నారు కొందరమ్మలక్కలు. “అసల్లో సగమైనా దక్కితే అదే పదివేలు ” అనుకున్నారు మరి కొందరు. మూడు, నాలుగు... అయిదు నెల్లాయింది. ముత్తయిదువ జాడ్లేదు. ఎక్కడికో వెళ్లింది. ఎప్పుడే వస్తుంది అన్నారు ముత్తయిదువ మొగుడూ, పిల్లలూ. సొమ్ము గురించి ఆమె మొగుణ్ణి ప్రశ్నిస్తే ఏం ప్రయోజనమో వాళ్లకి తెలియదుకనకనా! అడక్కేం, అయినా మరాకందుకు పనికొచ్చేదేమిటి ఆ శిలా విగ్రహం—

ఇంక పిల్లల సంగతా. పోల్చుకోలేనంతముందున్నా ఒకడు ఒకరికొళ్ళి బడ్డీమీదా; యింకోడు బియ్యం మిల్లులోను, మరోడు సినిమాహాలు గేటు దగ్గిరా, ఇవీ వీళ్ల తాహతులు. పాపం వీళ్ళే ంచేస్తారు వేల మొత్తాలనుగురించి. నోట్లేమైనా రాయించుకున్నారా అమ్మలక్కలు. వాటిమీద సంతకాలు చేయించుకున్నారా — ఏమీ లేదు. “నోట్లేలా, నాలిగ్గిసుకునేందుకేమిటీ,మనిషి నమ్మకంచాలదూ” అన్న అమ్మలక్కలు యింక చేసేదేమి టింతకన్నా కిక్కుమనకుండా నోళ్లు మూసుకొని ఆ ముత్తయిదువ పునర్దర్శనంకోసం పరితపించక. హాయిగా ఏడవడానికేనా అవకాశం లేకపోయింది కొందరికి అంత ధనం పోగొట్టుకున్నా. అమ్మలక్కలు దేవత మాటే మరచిపోయేరు యింత కాలము. పడుకున్న దేవత మరి లేదనుకున్నారేమో, జీమూతం మితిమీరిపోయి వాళ్లనిబాధపెట్టేసరికి ఒక్కసారి మేలుకున్నారు. అమ్మలక్కల దురాశకి తగిన శాస్తికావాలని దేవత కొంత కాలం తప్పుకుందని నాకు తోస్తోంది. కాని ఆ జీమూతాన్ని కొరిచి సాక్షాత్కారం చేసుకోవడం అందరికీ చేతకావద్దూ? సాక్షాత్కారం పొందినవాళ్ళు మాత్రం బాగా బతగ్గలిగేరు కనకనా?” అని ఆగింది.

ప్రశాంతంగా, తొణక్కుండా ఆవిడ చెప్పే సంగతులూ అభూతకల్పనల్లా వినిపించేయి.ఇంతంత గుండెలు తీసివ మాటలాడిస్తూన్నది ఏదో ఫెయిరీ టేల్ అనుకుందో, జీవితంలో జరిగిన విషయం గురించే ప్రస్తావిస్తున్నానని మరచిపోయిందో మరి అనిపించింది. కాని ఆమె సూటైన శైలి, ధారా శుద్ధి ఆమె అతిః సంస్కృతినే సూచిస్తున్నాయి. ఆమె మనస తత్వం అసత్యాన్ని ప్రేరేపించలేదని చెప్పింది నాలో ఏదో. కాని అవకాశాన్ని జార విడువలేక,

“ఆ ముత్తయిదువవెవర్నో ఆ జీమూతం కాస్తా ఎత్తుకుపోలేదు కదా!” అన్నాను.

“అంతపనీ అయిందిలే. ముత్తయిదువ మహా తెలివైన పని అద్భుతంగా జరిపించి తేలిగ్గా ఐశ్వర్యాన్ని పొంది సుఖాన్ని పొందిందని చాలామంది వూహించుకుంటారు యిద్దరి పరిస్థితులు తెలియకపోతే అలా జరగనిస్తేనా దేవత. నిజంగా దేవత కనకకల్పించుకోకుండా వుంటే ఆ వూళ్ళోవాళ్లమంతా జీమూతం వల్ల యింకా ఏమయ్యేవాళ్లమో చెప్ప శక్యమా? అంతా అయ్యాక అర్నెల్లు తిరక్కుండా మళ్లా తయారైంది ముత్తయిదువ జీమూతం ఎక్కడెక్కడికి తిప్పిందోకాని మనిషి స్వరూపమే మారిపోయింది. మునపటి కళ,ఉత్సాహం ఏమిటున్నాయి ముత్తయిదువ ముఖంలో. నిస్తేజం, నిర్జీవకళ, అయిపోయి ఆమె ముఖం ఆర్పేసిన దివిటీలా తయారైంది.

మళ్ళీ జీవితంలో ఎప్పటి యాతనే, ఎప్పటి దుర్భర పమస్యలే. పూర్వం సానుభూతేనా వుండేది వూళ్ళో. ఇప్పుడదీ లేదు. విపరీత పరిస్థితుల్లో జీవితంలో ప్రథమాధ్యాయం మళ్లా మొదలుపెట్టింది.

కథేదో ముగుస్తున్నట్టే వుంది. గొంతు తీరువలోని సూచన అని దానికి తగిన విషాదం కల్పిస్తే ఎలా వుంటుందో అనుకున్నట్లుగా ఇలా అందుకున్నాను.

దేవతకీ జీమూతానికీ మధ్య యుద్ధమేమీ జరుగలేదుకద: అలాక్కాకుండా, 'దేవత మేల్కొన్నది, సాగవేం' అని ముత్తయిదువని అధ్యాన్నపుటడవిలో — అహా మీ ఊళ్లోనే — విడిచిపెట్టి ఆ జీమూతం కాస్తా పలాయనం చిత్తగించలేదు కదా చందన వృక్షాల వెనక్కి.”

దేవతకి మేలుకొలుపయిందని మంగళం చెప్పిన్న ఆ ఆధ్యాత్మిక భక్తురాలి నోటవచ్చిన దేవత హయంలో ముగుస్తున్న కథ సుఖాంతం కాక మరేమవుతుం దనిపించకపోలేదు.

“జరక్కేం. నిజేవంలా జరిగింది యుద్ధం. అయితే, దేవత శక్తి సామర్థ్యాలకి ఎదురేమిటనీ? అంత వరకు రావిచ్చింది కావి తల్లి తలచు కుంటే ఒక జీమూతం ఓ లెక్కా? జీమూతం ఓడిపోయి తాత్కాలికంగా పరారయిపోయినా యింకా చుట్టుపట్లనే కనిపెట్టుకుని వుందని మా వూరివాళ్ళం ఎవ్వరం మరచిపోలేం ఎప్పుడూ. మంచి, చెడూ తారతమ్యం లేక ఏమరపాటునుంటే దేవత కూడా క్షమించదని బోధపడిపోయింది” అని ఒక పెద్ద పరిశోధనా ఫలితాన్ని అప్పుడే నాకు అందజేసిన దానిలా నా మొఖంలోకి చూసింది.

“సరి అయితే యుద్ధ నేరస్తుల విషయం ఎవరూ పట్టించుకో లేదూ” అన్నాను. ధోరణి మార్చుకోకుండా. “పిల్ల విషయం కూడా దేవత గారే పరిష్కారం చేశారా” అని అనుమని మనస్సు పీకుతున్నా.

“మరేం. దేవత చెయ్యవలసిందేదో చేశాక వాళ్ల వ్యవహారం పరిష్కారం చేసేరు మావూరి కోర్టు వారు. యమధర్మరాజు కొలువులో యీ కేసు విచారణ జరిగివుంటే అమ్మలక్కలవక్షంలో అవును కాని సామాన్య న్యాయపక్షంలో నిలిచేవాడే చిత్రగుప్తుడు. న్యాయం ముత్తయిదువ పక్షం అని చెప్పి ధైర్యవంతుణ్ణి నేను ఇప్పటికి చూడలేదు మా వూళ్ళో. ముత్తైదువ తరవున మట్టుకు మా వూళ్ళో బండి నాయుడు ఒకడు తీసుకున్నాడు వకాల్తా. యీ కోర్టులూ కేసులూ వ్యవహారాలూ నీకు తెలియనివా? అయినా విచారణేమిటి సాక్ష్యలేమిటి యీ చిత్రమైన కేసు యమధర్మరాజు కొలువులో తీర్పు ఎలా వుండేదోకాని మావూరికోర్టులోని తీర్పు జీమూతం భక్తురాలి కనుకూలంగానే వచ్చింది. చేస్తున్నది ఘోరమైన పొరపాటు అని తెలియక పోయినా, ఒక మనిషి మోసం చెందడం, వచింపబడడం, అజ్ఞానంవల్ల పుట్టినప్పటి పాపాలని మన వేదాంత శాస్త్రం కూడా చెబుతుండట. వాటి దృష్ట్యా తాత్కాలికంగా జీమూతానికి లభించిన విజయం తగినదేమో అని కోర్టువారు అభిప్రాయ పడుతూంటారేమో” అను పూరుకుంది.

జవాబుకోసం ఆమె నావైపు చూడ లేదు. “ అవును కదూ” అని నేనక్కర్లేదనుకున్నాను నా దగ్గర్నుంచి తగిన జవాబు వస్తుందని ఆమె ఆశించివుందని ఊరు కున్నాను. మాయాశాస్త్రి చెప్పుకుపోయిన కథో, గాథో, ఫెయిరీటేల్ కన్న వాస్తవమయిందే అని సమాధానపడినా ఆమె కొనసాగించిన ధోరణి గురించి నాకు చిన్న అనుమానం నిలిచిపోయింది.ఆమె స్వతహాగా, సహజంగా పిచ్చి గుడ్డి నమ్మకాలని ఆశ్రయించుకున్న ముసలి మోజు వ్యంగ్యంగా మంచి చెడ్డలను విమర్శించగలిగిన విదుషీమణి అని నికరంగా చెప్పకోటానికి, ఆమెతో సాగించిన సంభాషణ తర్వాత మరోసారి సింహావలోకనం చెయ్యవలసి వచ్చింది.

జవాబు తెలుసుకున్నట్టే భావించుకున్నా ఏదో అంతు కనుక్కునేవాడి మాదిరిగా.

“మరి ఆ అమ్మలక్కల గతేంకాను?” అన్నాను.

“ఇంకేం కాను. ఆ ముత్తయిదువలాంటి వాళ్లనే కాక, జీమూతాన్నీ, దేవతనీ మరెవ్వరినీ నమ్ముకోవలసిన అవుసరంలేక కొన్ని, నాకు తెలిసిన రెండు మూడు గుండె లాగిపోయాయి. మరి కొందరి సంసారాలు క్రుంగిపోయాయి నా సంగతి చెప్పడేమి టింక” అని పూర్తి చేసిందామె.

గుంటూరు బాలానంద కేంద్రం వారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంలో నిర్వహించిన ఆటలు, పాటల, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు పంచుతున్న శ్రీమతి కందా పాపాయమ్మగారు. జస్టిస్ శ్రీ కందా భీమశంకరంగారు అధ్యక్షత వహించారు

గుణౌన్నత్యతకు 35 వత్సరములకు పైగా పేరుపొందినది

కృష్ణవేణీ సిరా

అన్నిరకముల ఫౌంటెన్ కలములకున్నూ ఉపయోగించవచ్చును

కావలెను

మద్రాసు నగరంలోను, గుంటూరులోను, ఆ నగర పరిసరాలలోను కిరసన్ నూనె అమ్ముటకు అనుభవం గల స్థానిక డిపోదారులు, హాకర్లు కావలెను.

చిరునామా: వి.ఎం. అజ్మీరా

7, బ్రాడ్వే, పి.బి. నెం. 69, మద్రాసు-1

విజయసింధూరము

స్త్రీల హిష్టీరియా వ్యాధులకు అమృతము

శ్రీకృష్ణ ఆయుర్వేద ఫార్మసీ.

ఆంధ్ర ప్రభుత్వం

ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు

మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్కీము

“సంకుల రవాణా”

“మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్కీము టెండర్స్ ఫర్ ట్రాన్స్‌పోర్టు ఆఫ్ మెటీరియల్” అని పైన వ్రాసిన సీలు వేసిన టెండర్లు 14-9-1955 సాయంకాలం 3 గంటల లోపుగా దిగువ సంతకము చేసిన వారి ఆఫీసుకు చేరునట్లు పంపుటకు కోర బడుచున్నది.

టెండరు సెట్లులు, తదితర వివరములు 16 ఆగస్టు 1955 నాడు గాని తర్వాత గాని దిగువ సంతకము చేసినవారి ఆఫీసులో రు. 5-1-3 చెల్లించిన మీదట లభించును. పి. డబ్ల్యు. III ఆదర్ రిమిట్టెన్సు-ఆతీటుకు సూపరింటెండింగ్ ఇంజనీరు, మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్కీము, మాచ్‌ఖండ్, ఎకౌంటు పేరిట రు. 5-1-3 పంపవలెను. సొమ్ము ఏ సందర్భంలోనూ వాపసు యివ్వబడదు. పని ఉజ్జాయింపు విలువ రు. 8,00,000/-.

జి. టి. అరసు,
సూపరింటెండింగు ఇంజనీరు,
మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ స్కీము,
మాచ్‌ఖండ్ (పోస్టు) వయా
వాల్తేరు ఆర్. ఎస్.

తంతి: “Dudumenger”, మాచ్‌ఖండ్.

Announcing
NEW PACKING



ప్రకటన
క్రొత్త ప్యాకింగ్

ఖ్యాతి గాంచిన మా సిద్ధ మకరధ్వజను, మకరధ్వజ ల మోతాదు పొట్లాలు నుటకు గాను 1955 ఆగస్టు వ తేదీనుంచి ప్రవేశ పెట్ట వ క్రొత్త ప్యాకింగులపై ను గమనించండి. ఇగి పంపబడిన డిగగవు పెట్టె టీనునూ పైన కాగితంఅంటించబడింది

Kaviraj N. N. SEN & CO. LTD. CALCUTTA-1

క్రొత్తది! అతి నవీనమైన ఫోల్డింగ్ కెమేరా
—ఆశ్చర్యకరమైన తక్కువ ధరలో

కోడక్ 'స్టైర్లింగ్ II' కెమేరా
★ ఉత్తమ తరగతి లెన్సు మరియు షట్టర్
★ ఆలస్యముగ పనిచేయు షట్టర్ ఏర్పాటు
★ సుందరమైన డిజైను



ఈ అందమైన కెమేరాను చూచి మీరు విశ్మయముగ గర్వపడతారు — అది తీసే చిత్రములకుకూడ మీరు గర్విస్తారు. ఇప్పుడు దొరకే యీ క్రొత్త మోడలును మీ కోడక్ డీలరు దగ్గర నేడే చూడండి. దాని ధరకు అద్భుతమైన కెమేరా అని మీరే అంటారు. 'కోడక్' 620 ఒక రోలు ఫిల్ము మీద 2¼ అంగుళం మరియు 3¼ అంగుళం ల సైజులో ఎనిమిది స్నేపులు.

మీట నొక్కడమే దాల — చిత్రము వచ్చింది! వేరే ఏమీ సరిచేయవక్కరలేదు. త్వరితమైన f/4.5 లెన్సు వలన దీనితో మసక వెలుగులో కూడ తేటవంతమైన చిత్రములు వచ్చును—3½ అడుగుల దగ్గర వరకుకూడ పెద్ద తద్రూపమైన పోర్ట్రైయిట్లు తీయవచ్చును.

1/200 సెకండ్ వరకు షట్టర్ వేగములతో, చక్కని చలనముగల చిత్రములు తీయుట సులభము. ఆలస్యముగ పనిచేయు షట్టర్ ఏర్పాటు ఉండుటవలన మీరుకూడ చిత్రములో పడే అవకాశము గలదు.

దీనితో బయటంత సులువుగానూ యింటి వద్దకూడ చిత్రములు తీయవచ్చును — దీనికి మీరు చేయవలసినదల్లా ఒక 'కోడక్' ఫ్లాషుహోల్డర్‌ను జతచేయడమే. త్రీగల్లు లేక దీపములు వాడే తొందర లేదు.

కోడక్ 'స్టైర్లింగ్ II' కెమేరా	రు. 157/8
తోలు కేసు	రు. 9/8
'కోడక్' ఫ్లాషుహోల్డర్ మోడల్ II	రు. 31/4

కోడక్ 'జూనియర్ I & II' కెమేరాలు
అదే అందమైన డిజైను. కాని వేరు విధమైన లెన్సులు, షట్టర్లతో. ధరయూ చాల తక్కువ.
'జూనియర్ I': లెన్సు మరియు షట్టర్ సరిచేయ వక్కరలేదు. ఒక బాక్సు కెమేరా అంతటా వాడుట సులభము. రు. 76/-
'జూనియర్ II': దీని లెన్సు మరియు షట్టర్ క్రమంగా f/6.3 మరియు 1/50 సెకండు వరకు మార్చుకునే అవకాశము కలదు. ఫ్లాష్ చిత్రములకు, ఫ్లాషుతోడు సరిగా పనిచేయు షట్టర్ ఏర్పాటు దీనిలోనే కలదు. రు. 115/-
తోలు కేసు రు. 9/8
'కోడక్' ఫ్లాషుహోల్డర్ మోడల్ II రు. 31/4
పై ధరలలో అమ్మకపు పన్ను చేర్చబడలేదు



మీ కోడక్ డీలరుని నేడే చూడండి!

కోడక్ లిమిటెడ్ (ఇంగ్లండులో స్థాపితము)
బొంబాయి — కలకత్తా — ఢిల్లీ — మద్రాసు

K 814

బుడతకీచుల కిరాతక చర్యలు:
నిఖిలాంధ్రజాతి ఖండన
పల్లెపల్లెలో పూర్తిగా హర్తాళ్

రాజమండ్రి, ఆగస్టు 18— గోవాలో నిరాయుధులైన భారతీయ సత్యాగ్రహులపై బుడతకీచు ప్రభుత్వ సైనికులు దారుణ చర్యలు జరిపారన్న వార్త యిక్కడ తెలియగానే పట్టణమంతా అట్టుడికినట్లు ఉడికిపోయింది. గవర్నమెంటు ఆర్ట్సు కాలేజీ విద్యార్థుల ప్రోత్సాహంపై నిన్న నగరంలో సంపూర్ణ హర్తాళ్ జరుపబడింది. మధ్యాహ్నం బ్రహ్మాండమైన రేగింపు జరిగింది. స్త్రీల ట్రైనింగు కాలేజీ బి.ఇడి కాలేజీ అన్ని హైస్కూళ్ళు కూడా హర్తాళ్ జరిపాయి. సాయంకాలం శ్రద్ధానందఘాటులో పట్టణంలో వివిధ రాజకీయ, సాంఘిక, విద్యా, వ్యాపార, కార్మిక సంస్థల తరపున గొప్ప బహిరంగ సభ జరిగింది. సభలో పాల్గొన్న అనేక వేల ప్రజలతో శ్రద్ధానందఘాటు, గోదావరి గట్టుఅంతా కిటకిటలాడి పోయింది. సభకు పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ పోతుల వీరభద్రరావుగారు అధ్యక్షత వహించారు.

సభ ప్రారంభంలో కాలేజీ యూనియన్ కార్యదర్శి శ్రీ ఆర్. శ్రీనివాసరావుగారు మాట్లాడుతూ, "గోవా ప్రజలను కూడా దాస్య విముక్తులనుగాచేస్తేనేగాని మనస్వాతంత్ర్యంసంపూర్ణం కాజాలదని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా ప్రజా-సోషలిస్టు పార్టీ ఛైర్మన్ శ్రీ సురాల సత్యేంద్రకృష్ణ గారు హైదరాబాదుపై నిజాం నవాబుకు ఉన్న హక్కుకంటె గోవాపై పోలజార్‌కుని తక్కువ హక్కు లేదనీ, మొన్న స్వాతంత్ర్య దినోత్సవం నాడు నిరాయుధులైన మన సత్యాగ్రహులపై బుడతకీచు అధికారులు జరిపిన అమానుష హత్యాకాండను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం, ప్రజా సంస్థలూ కూడా ఇంక ఏమి చెయ్యాలి? అనే విషయంపై పునరాలోచన చేసి తీవ్రమైన చర్య తీసుకోవాలనీ, ఆ చర్య ఎంత కఠినమైన మిలటరీ చర్య అయినాసరే అంతర్జాతీయ ధర్మ సూత్రాలకు విరుద్ధం కాబోదనీ అన్నారు.

కమ్యూనిస్టు కార్యకర్త శ్రీ జి.ఎస్.బాలాజీదాసుగారు తమ ఉపన్యాసంలో "అమెరికా, ఇంగ్లాండు మొదలయిన సామ్రాజ్యవాద దేశాలు గోవాలో తమ శక్తియుక్తులను కేంద్రీకరించి మన దేశంపై దెబ్బ తీద్దామని చూస్తూ ఉన్నాయనీ, సరిహద్దు దాటిన ప్రవేశించినంత మాత్రాన ఏ ఆయుధాలను ధరించని భారతీయ సత్యాగ్రహులు, బుడతకీచు ముష్కరుల తుపాకులకు గురి అవుతుండగా నెహ్రూ సాయుధ చర్య తీసుకోము అని పాతపాటే పాడటం బాగుండలేదనీ అన్నారు.

శ్రీ పాలాటి అప్పారావు (యువజనకాంగ్రెస్) గారు గోవా విషయంలో ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ, కాంగ్రెసు తరఫున బహిరంగంగానే ఉద్యమంలో పాల్గొనే అవకాశాన్ని కాంగ్రెసువాదులకు యివ్వాలని, కాంగ్రెసు అధిష్ఠాన వర్గాన్ని కోరారు.

శ్రీ కొవ్విడి లింగరాజుగారు పట్నంలో పెద్ద ఎత్తున హర్తాళ్ విజయవంతంగా జరిపిన విద్యార్థి యువకులను అభినందిస్తూ, అవసరమైతే ఈ విద్యార్థులే గోవాలోకి సత్యాగ్రహులుగా కాక సిపాయీలుగా వెళ్ళటానికి సిద్ధపడాలని ఈ విషయాలే అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలను బట్టి నెహ్రూ వేసే సముచిత నిర్ణయాన్ని అందరూ బలపరచాలని, ప్రస్తుతానికి గోవాలో సత్యాగ్రహం ఆపినందుకు కార్యాచరణ సమితిని అభినందిస్తున్నామని చెప్పారు.

శ్రీ ప్రభాకరచౌదరి (కమ్యూనిస్టు) గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్నటికీ గోవాపై సాయుధ చర్యకు పూనుకోదు అనటంకంటే, ప్రస్తుతం పూనుకోదు అని నెహ్రూ అని ఉంటే బాగుండేదన్నారు.

శ్రీ తేతలి లక్ష్మీనారాయణ రెడ్డి (యం.ఎల్.ఏ.) గారు మాట్లాడుతూ "మనం పోలీసుచర్య తీసుకోవటమే వస్తే హైదరాబాదులోకంటె చాలా తక్కువ స్కేలులోనే సరిపోతుందనీ, అయితే, ఏ చర్య ఎలా తీసుకోవాలి అన్నది నెహ్రూకు, కేంద్ర ప్రభుత్వానికి, గోవా విమోచన సమితి కార్యాచరణ సంఘానికి వదిలివేయటం న్యాయమనీ, ఏ చర్య అయినా అంతర్జాతీయ క్లిష్ట పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయించాలనీ అన్నారు.

తర్వాత శ్రీ ఎం.వి. శాస్త్రి మునిసిపల్ కౌన్సిలర్, విద్యార్థుల తరపున శ్రీయుతులు మెర్ల సుబ్బారావు (విద్యార్థి నాయకుడు), పి.హెచ్. సత్యనారాయణ, వై.ఆర్.కృష్ణ శర్మ, ఏ. శ్రీనివాస్, కె.వి.రెడ్డిగార్లు కూడా బుడతకీచుల దుశ్చర్యలను గర్హిస్తూ, ఆత్మబలిదానం చేసిన భారతీయ సత్యాగ్రహులకు జోహార్లర్పిస్తూ మాట్లాడారు.

అమర వీరులకు శ్రద్ధాంజలి సమర్పిస్తూ తీర్మానించిన తరువాత శ్రీ కాసాని భుజంగరావు వందన సమర్పణతో బ్రహ్మాండమైన బహిరంగ సభ ముగిసింది.

దామరమడుగులో

19 వ తేదీన నెల్లూరు జిల్లా దామరమడుగు గ్రామ యువజన సంఘ కార్యవర్గ సమావేశం మోడెం శ్రీ దశరథరామిరెడ్డిగారి అధ్యక్షతన జరిగినది. సమావేశానికి 32 మంది హాజరైనారు.

గోవా ఉద్యమంలో మరణించిన భారత అమరవీరుల పట్ల సంతాప సూచకంగా ఒక నిమిషం పాటు లేచి నిలబడ్డారు.

గోవా సమస్యపై భారత ప్రభుత్వం ఇంతవరకు అనుసరిస్తున్న విధానాన్ని ఇకనైనా మార్చుకొని తగు గట్టి చర్యలు తీసుకొనవలసిందిగా కోరుతూ తీర్మానించారు. తీర్మానాన్ని ప్రధాని నెహ్రూకు టెలిగ్రాం ద్వారా అందించాలని తీర్మానించారు.

గోవా ఉద్యమంలో ఎంతో ధైర్య సాహసాలతో ముందుకురికి పోర్చుగీసు ముష్కరుల, సైనికుల తుపాకులకు గురియైన భారత అమర వీరులకు జోహార్లర్పిస్తూ, వారి కుటుంబాలకు గాఢసంతాపాన్ని తెలుపుతూ మరొక తీర్మాన మామోదించబడింది.

తిరుపతిలో

తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్సు కళాశాల విద్యార్థుల, ఉపాధ్యాయుల సమావేశం ప్రిన్సిపాల్ శ్రీ పి. వి. సేసగిరిరావుగారిఅధ్యక్షత క్రింద జరిగింది. గోవా సత్యాగ్రహోద్యమంలో ఆత్మబలిగావించిన వీరులకు జోహారు లర్పిస్తూ తీర్మానం చేశారు.

శ్రీ ఎస్. రామారావు, శ్రీజి. శ్రీరామమూర్తి గోవా ఉద్యమం గురించి మాట్లాడారు.

అమరజీవుల ఆత్మశాంతికి కొన్ని నిమిషాలు మౌనం వహించారు.

విజయవాడ మునిసిపల్ కౌన్సిల్
నిరసన

విజయవాడ, ఆగస్టు 19 —విజయవాడ మునిసిపల్ కౌన్సిల్ నేడు సమావేశమై 15 వ తేదీని గోవా స్వాతంత్ర్యోద్యమంలో అసువులుబాసిన సత్యాగ్రహయోధులపట్ల సంతాపం ప్రకటిస్తూ తీర్మానం చేసింది. మరణించిన సత్యాగ్రహులపట్ల గౌరవ సూచకంగా నేటి కౌన్సిల్ కార్యక్రమం వాయిదా వేయబడింది.

నర్సాపురంలో

నర్సాపురం, ఆగస్టు 19 — నిరాయుధులు, శాంతియుతులు అయిన సత్యాగ్రహులపై గోవా ప్రభుత్వాధికారులు జరిపిన దారుణ చర్యలకు తీవ్ర నిరసన తెలియజేస్తూ ఈ పట్టణంలో సంపూర్ణ హర్తాళ్ జరిపారు.

అన్ని స్కూళ్ళు విద్యార్థులు బడులకు వెళ్ళడం మానివేశారు దుకాణాలన్నీ మూసివేయబడినవి. పట్టణంలోని అన్ని కాఫీ హోటళ్ళు, సినిమా థియేటర్లు మూసివేశారు.

శాసనసభ్యులు శ్రీ జి. వి. రెడ్డినాయుడుగారి అధ్యక్షతన బహిరంగసభ జరుపబడింది.

శ్రీయుతులు యన్. నారాయణమూర్తి, యన్. రామారావు, కె. సత్యనారాయణ, పి యస్. రావుగార్లు, అనేక మంది విద్యార్థులు ప్రసంగించారు. పోర్చుగీస్ ప్రభుత్వ అమానుష కృత్యాలను ఖండించారు నెహ్రూ విదేశాంగ విధానాన్ని సమర్థించారు.

గోవా విమోచన బాధ్యత కేవలం ప్రజలపై మాత్రమేకాక ఇండియా ప్రభుత్వం నెహ్రూపై కూడా కలదని, భారత ప్రజా ప్రతిష్ఠను నెహ్రూ కాపాడాలని వక్తలు చెప్పారు.

స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలర్పించిన సత్యాగ్రహులపట్ల సంతాపం ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రధాని నెహ్రూ వైదేశిక నీతిని బలపరిచారు.

ప్రొద్దుటూరులో

ప్రొద్దుటూరు, ఆగస్టు 19—ప్రొద్దుటూరు తాలూకా కార్యకర్తలు నేటి దినం పుదయం కడపజిల్లా కాంగ్రెస్ సంఘాధ్యక్షులు శ్రీ రావుల మునిరెడ్డిగారి అధ్యక్షతన సమావేశమై గోవా విమోచనోద్యమ సందర్భంలో దిగువ తీర్మానాలు చేశారు.

ఇండియాలో భాగమైన గోవా, డయ్యూ, డామన్ ప్రాంతాలు ఇండియా స్వతంత్రమైన పిమ్మటకూడా పాశ్చాత్యుల అధీనంలోవుండడం అన్యాయమని ప్రకటించారు.

మాతృదేశంలో కలిసిపోవాలన్న మన సోదర గోవా ప్రజల సంకల్పం న్యాయమైనది, చట్టసమ్మతమైనదని నమ్ముతూ మాతృదేశ దాస్యవిముక్తికై శాంతియుత సత్యాగ్రహ పోరాటాన్ని బలపరచారు.

ఈ పోరాటంలో సోదర గోవా ప్రజల పుద్యమాన్ని బలపరుస్తూ గోవా దాస్య విముక్తికై భారత ప్రజాసంఘాల నాయకత్వాన జరిగే సత్యాగ్రహ పోరాటాలనుకూడా న్యాయసమ్మతమని, అవసరమని బలపరచారు.

శాంతిప్రియులు, సత్యాగ్రహులు నిరాయుధులై పోరాటమొనర్చు వీరులపై పోర్చుగలీ ప్రభుత్వంవారు కిరాతక ఘాతుకచర్య నొనర్చి దండిం గుండ్లను మరతుపాకుల ద్వారా ప్రాణాలు తీయుచుండువారి చర్యలను గర్హించారు.

ఈ పుద్యమంలో అసువు లర్పించిన గోవా స్వాతంత్ర్యవీరులకు ఆత్మశాంతి కలుగునట్లు పరమేశ్వరుని ప్రార్థించుచు, వారి కుటుంబములకు సానుభూతిని వెల్లడి చేయుచూ ముఖ్యంగా వారి ఆశయములు నెరవేర్చుటకు, గోవా విముక్తి సాధించుటకు ప్రభుత్వం తగు చేయూతనిచ్చుటకు నిర్ణయించారు.

గంపలగూడెంలో

గంపలగూడెం, ఆగస్టు 17—15 వ తేదీని గోవా సత్యాగ్రహులపై పోర్చుగీసు సామ్రాజ్యవాదులు కాల్పులు సాగించారన్న వార్త అందుటతోనే 16 వ తేదీని గంపలగూడెం గ్రామంలో హర్తాళ్ చేశారు. అన్ని షాపులు మూసివెయ్యబడినవి. 200 మంది మృతవీరులకు సానుభూతిగాను, పోర్చుగీసు సామ్రాజ్యవాదుల అమానుషత్వానికి వ్యతిరేకంగాను గోవా మృతవీరులకు జోహార్ ; గోవా పోరాటాన్ని అందరూ బలపరచాలి ; పోర్చుగీసు సామ్రాజ్యవాదులపై భారతప్రభుత్వం వెంటనే చర్యతీసుకోవాలి అనే నినాదాలతో గ్రామంలో ప్రదర్శనలు జరిపారు.

ప్రదర్శనముల తదుపరి జరిగిన బహిరంగ సభలో శ్రీ మువారపు కృష్ణమూర్తి, శ్రీ చెరుకూరు శ్రీనివాస రావుగార్లు గోవా పోరాటాన్ని బలపరుస్తూ, పోర్చుగీసు సామ్రాజ్యవాదులపై భారత ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని ఉపన్యసించారు.

తిప్పనగుంట గ్రామంలో

తిప్పనగుంట, ఆగస్టు 18 — కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా తిప్పనగుంట గ్రామంలో గోవా విముక్తి పోరాటాలలో అసువు లర్పించిన అమరవీరులకు సానుభూతి సూచకంగా నిన్న పుదయం కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలసి దించారు.

సాయంకాలం కాంగ్రెస్, కమ్యూనిస్టు ఐక్యతతో గోవా పోరాటంలో అసువు లర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. గోవానుంచి పోర్చుగీసువాళ్లు వెంటనే పోవాలి, గోవాపై ఇండియా ప్రభుత్వం సైనిక చర్య తీసుకోవాలి అనే నినాదాలు చేశారు. గోవా ప్రజలపై బుడతకీచుల క్రూర కృత్యములను ఖండించారు. ఇండియా ప్రభుత్వం గోవాపై సైనికచర్య తీసుకొని వెంటనే విముక్తి చేయవలసిన అవసరం గురించి చెప్పారు.

పల్లజెండాలతో బ్రహ్మాండమైన పూరేగింపు కాంగ్రెస్, కమ్యూనిస్టు ఐక్యతతో జరిపారు.



చేనేత కాంగ్రెసు రాయబారవర్గం ప్రెసిడెంట్ ప్రసాద్‌ను కర్నూలులో కలుసుకొని మెమొరాండం సమర్పించినప్పటి ఫోటో

పండుగ తేదీలు
(4వ పేజీ తరువాయి)

వరకు అధికభాద్రపదము. దీనిలో వ్రతాదులు ఆచరించకూడదు. 17—9—1955 నుంచి నిజభాద్రపదము. అప్పటినుంచి వ్రతాచరణ చేయనగును. ఇవియే శాస్త్రీయమైన పండుగలు. ఇవియే ఆంధ్ర ప్రభుత్వంచే గెజెట్‌లో కూడా ప్రకటింపబడినవి. ఈ సంవత్సరం యమునా నదీ పుష్కరమే కాని గోదావరి పుష్కరము కాదు. గురువు అతిచారంతో రాశి ప్రవేశమైన పుష్కరము తీసుకొనకూడదు.

19–9–1955 వినాయక చతుర్థి.

2–10–1955 మహాలయ పక్షారంభం.

8-10-55 మధ్యాష్టమీ. 15 వ మహాలయ అమావాస్య. 16 వ శరన్నవరాత్రారంభం. 21 వ సరస్వతీ పూజా. 24 వ మహానవమీ. 26 వ విజయదశమీ.

2-11-1955 నరక చతుర్దశి, 4 వ దీపావళి అమావాస్య, 15వ కార్తీకమాసారంభం, 18వ నాగచతుర్థి, 25వ కార్తీక శుద్ధ ఏకాదశి, 26 వ క్షీరాబ్ధి ద్వాదశి, 29వ కార్తీక పౌర్ణమీ.

20-12-1955 సుబ్రహ్మణ్య షష్ఠీ, 16-12-1955 ధనుర్మాసారంభం.

14-1-1956 భోగి, 15-1-1956 మకర సంక్రాంతి.

18-2-1956 రథసప్తమీ, 19-2-1956 భీష్మాష్టమీ.

10-3-1956 మహాశివరాత్రి, 24-3-1956 కామదహనం.

12-4-1956 తెలుగు సంవత్సరాది. (దుర్ముఖి సంవత్సరారంభం.)

పై కనుపరచిన తేదీలు మాత్రమే శాస్త్రీయములని యీ దిగువ వారలుకూడా వారి పంచాంగములందు ధ్రువపరచిరి.

1 వేమూరి వెంకటేశ్వర సిద్ధాంతిగారు బెజవాడ. 2 బొగ్గవరపు రామకృష్ణ సిద్ధాంతిగారు బెజవాడ. 3 కుప్పా ఆంజనేయశాస్త్రి గారు బందరు. 4 కుప్పా శివరామదైవజ్ఞశాస్త్రి గారు అనంతవరం, 5 పికుపాటి సత్యనారాయణ సిద్ధాంతిగారు కరవది, 6 మేళ్ళచర్వు నరసింహసిద్ధాంతిగారు వెల్లటూరు, 7 చల్లా నరసింహారావుగారు ముక్త్యాల సంస్థాన సిద్ధాంతి, 8 గుప్తగారు.

—లంక వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి. (చల్లపల్లి సంస్థాన సిద్ధాంతి) చల్లపల్లి.

రేడియో
(ఆగస్టు 22, సోమవారం)

విజయవాడ: 351.1 మీటర్లలో 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశే... 7-0 (తె. వా), 7-15 మ్రదాస్ ... 7-30 మ్రదాస్ వార్త; 8-0 (అం. ...) మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల ... ర్థులకు-చిచ్చుముప్పు సంభాషణ-ప్రసంగం; ... గానం; 1-0 మ్రదాస్ వార్త; 1-30 మ... వార్త; 1-40 (హిం. తె. వా); 2-0 ... వార్త; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థు... (అం); 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థు... -వార్తల సంపుటి: నేటి వార్తావహన విధా... ప్రసంగం; గద్యకథ: ఐక్యరాయబసమ్మ ... ఆటపాటలు; సాయంత్రం 5-30 ఎస్. పి. ... విఠల్‌రావు (గా); 6-0 సంగీతశిక్షణ; 6-... ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు... వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమ... విశేషాలేమిటి? విశక్తి ఏ వెరుగుపు: పాట; ... రచయితలు: పానుగంటి – ప్రసంగం: ... నరసింహశాస్త్రి); ప్రకటనలు, ధరలు, వాతావరణ... 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్ర... -గోష్ఠిగానం; 7-30 (ర); 7-45 నేర... నేరమ్మ డు: నేరము, శిక్ష – ప్రసంగం; 8... పుర్లెల సేరిసోమయాజులు(వ); 8-30 ప్రసా... గీత్ (ఢిల్లీనుండి రిలే); 9-0 (అం. ...) 9-15 ప్రసంగం (అం); 9-30 పుర్లెల ... సోమయాజులు (వ); 10-30 ప్రసార సమా...

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో 6-50 స్వాగతం; 7-30 సరోజా రామచంద్ర... (గా); 8-0 (అం. వా); మధ్యాహ్నం 1-... (ర); 1-40 (హిం.వా); 1-50 (ర); 4-... (ర); సాయంత్రం 5-30 మీరా ఉదయ... 6-0 (అం.వా) -స్థానిక ప్రకటనలు,వాతావర... వాణిజ్యవార్తలు (అం); 7-45 (ర); 8-... ఐలార్ కృష్ణన్; 9-0 (అం. వా); 9-... రాజ్‌రాణీ-నాటిక (హిం); తెలుగువార్త... కె. వరలక్ష్మమ్మ; 10-30 ప్రసార సమా...

మద్రాసు (బి): 211.3 మీటర్లలో 7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-... (ర); మధ్యాహ్నం 12-0 కార్మికులకార్యక్ర... 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థు... 1-0 (ర); 1-30 (అం. వా); 1-40 ... 1-50 (తె. వా); 2-0 వినయ విద్యార్థు... (క్లా); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థు... (అం); 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థు... సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-... (స్పా. ర); 6-30 గ్రామస్థుల కార్యక్ర... 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్ర... 7-30 జంతవమ్మేళనం; 8-0 విజయ... నటరాజన్; 9-15 ఇంటి అల్లుడు: నా... రచన: బి. వి. రామారావు; 9-30 ... చంద్రశేఖరన్ (వ), కోయంబత్తూరు ... రామస్వామి (మృ); 10-30 ప్రసార సమా...

హైదరాబాద్: 411.0 మీటర్లలో ... 6-50 (ర) ... కార్యక్రమ వివరణ; ... (తె. వా); 7-15 ఆర్. జానకిదేవి; 7-... రామ్‌ప్రసాద్ (గీ. భ); 8-0 (అం. హిం... 8-30 యశోదాబాయ్ (ఖయాల్, రామ్... 8-45 ఎస్. నరహరి (తబ్లా); మధ్యా... 12-30 ఘజల్, గీత్; 1-0 (ర); ... (తె. వా); సాయంత్రం 5-30 గీతావళి... ఆల్ఫ్రెడ్ విక్టర్; 5-45 (ర); 6-0 ... కార్యక్రమం—కవితా ప్రసంగములో: ... శ్రావ్యత - ప్రసంగం: ఆదిపా రామకృష్ణ... కిలు చెప్తాయి: భూదానయజ్ఞ నికృష్ట... మధ్యయుగపు శిలాశాసనాలు—ప్రసంగం; ... (ర); 6-40 స్థానిక ప్రకటనలు; ... గ్రామసీమ—మహాభారత పఠనం; 7-0 ... 7-15 గ్రామసీమ – పాడుముద్రలు: ... సంగీతపాఠం: జాతీయగీతము; 8-0 ... ప్రయాణం – ప్రసంగం (ఉ), జమీల్ ... 8-15 శ్రోతల ఉత్తరాలకు జవాబులు; ... యశోదాబాయ్ (ఖయాల్, యమన్); ... ఎస్. నరహరి (తబ్లా); 8-50 రామ్... (భజన్, గీత్); 9-0 (అం. ఉ. వా); ... ఎస్. నరహరి (తబ్లా); 10-5 యశో... (ఖయాల్, శంకరా); 10-30 ప్రసార ...

శ్రీనివాసరెడ్డి శరణాగతి
హైకోర్టునుంచి పారిపోయిన నిజాం కమ్యూనిస్ట్

హైదరాబాద్, ఆగస్టు 19—... క్రితం హైదరాబాద్ హైకోర్టులో ... విచారణ జరుగుతుండగా తప్పించుకు పోయిన హైదరాబాద్ ప్రముఖ క... శ్రీనివాసరెడ్డి నేడు అకస్మాత్తుగా ఇన్‌స్పెక్టర్-జనరల్ శ్రీ శివకుమార్... శరణుపొందారు.

శ్రీనివాసరెడ్డి, నల్ల నరసింహుల ... మంద ఒక హత్యకేసు సందర్భం... చేయబడ్డారు.

హైకోర్టునుంచి పారిపోయిన ... వారిని ఇదివరకే మరల అరెస్టు చే...

శ్రీ బోయి భీమన్న
ఆంధ్ర ప్రభుత్వం సీనియర్ ట్రాన్స్‌లేటర్‌గా నియామకం

మద్రాసు, ఆగస్టు 20—ప్రసిద్ధ నాటక కర్త శ్రీ బోయి భీమన్నగా... ప్రభుత్వం సీనియర్ ట్రాన్స్ లేట... మించబడ్డారు.

ఏ రింతవరకు "ఆంధ్రప్రభ"... సంపాదకులుగా పని చేస్తున్నారు.

ఇండియా ప్రధాని పండిట్ నె... బర్ 4 వ తేదీన వెల్లూరునగరలో... బహిరంగసభలో ఉపన్యసించగ... న్నున్నది.

రు. 1,75,000 లు
స్క్వేర్‌వర్డ్ డి. 47 లో తప్పక గెలవాలి!

స్క్వేర్‌వర్డు D-47 కి తెలుగు తర్జుమా ఇందు ప్రచురిస్తున్నాము ఇది ఒక విశేషకారి సౌకర్యం. ఎంట్రీ ఫారాలు ఇంగ్లీసులోనే పూర్తిచేయాలి. కొల్యూమన్స్ ఇంగ్లీసు క్లూస్ ననుసరించి వుంటుంది.

అడ్డముగావున్న మాటల సూచనలు

4 కొడుకు దుబ్బునష్ట—ఉన్నట్లు ఋజువైనప్పుడు స్వశక్తిపై అభివృద్ధికి వచ్చిన వానికి అది తలవంపుగా గల్లిదెబ్బ.
ఓటుత్సాహంగా నిర్లక్ష్యంగా
(F....అను అక్షరమును వేయండి) (R....అను అక్షరమును వేయండి)

10 కొన్ని దావాలలో సాక్షుల—ఏమిటో సమన్వయం చేయటం చాల కష్టం.
మాటివరి చెప్పేది
(W....అను అక్షరమును వేయండి) (Y....అను అక్షరమును వేయండి)

11 కొంటెబిడ్డని తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయంలో మితిమించి—ఉన్నారని మనం తలచినప్పుడు కూడ ఆ విషయం చెప్పక పోవటం సాధారణంగా చాల మంచిది.
మెతకగా క్రూరంగా
(A....అను అక్షరమును వేయండి) (W....అను అక్షరమును వేయండి)

12 అది తన్ను భయపెట్టే దైనప్పటికిని—సాధించే మనుష్యుని మనం మెచ్చుకొనటం సంభవం.
పనిని గుంపును
(J.... అను అక్షరమును వేయండి) (M....అను అక్షరమును వేయండి)

13 పరస్పర విరుద్ధములైన—సమన్వయ పరచుటయే విశ్వశాంతిని స్థిరం చేయుటకు మంచి మార్గం.
జాతులను అభిప్రాయములను
(M....అను అక్షరమును వేయండి) (O....అను అక్షరమును వేయండి)

14. —కొరకు దయనీయుడైన వాని విన్నపమును తిరస్కరించుటకు మంచి స్వభావం కలవాడు సాధారణంగా కష్టపడును.
తిండి అవకాశం
(D....అను అక్షరమును వేయండి) (K....అను అక్షరమును వేయండి)

15. వాడు సిఫార్సు చేసిన పనివాడు పనిలో —అని ఋజువైనప్పుడు నిజాయితీ పరుడైన యజమాని సాధారణంగా ఆ విషయం తన స్నేహితులతో చెప్తుతారు.
మందకొడి నేర్పరి
(A....అను అక్షరమును వేయండి) (I....అను అక్షరమును వేయండి)

16 పత్రికలు—వ్వప్పుడు దానిని నిరసించే వాడు సాధారణంగా తెలివితక్కువ రాజకీయ వేత్త.
తన్ను పీడించు తనమీద దెబ్బతీసి
(G....అను అక్షరమును వేయండి) (P....అను అక్షరమును వేయండి)

17. —బిడ్డ విషయంలో ఎలా వ్యవహరించాలో అనుభవంగల బడి పంతులకు సాధారణంగా తెలుసును.
పొగరుబోతు అయిన వినిగించెడి
(R.... అను అక్షరమును వేయండి) (S....అను అక్షరమును వేయండి)

నిలువుగావున్న మాటలకు సూచనలు

1. పెద్దవాళ్ళు మైనప్పుడు—అయిన విమర్శను మనం తప్పు పట్టటం తక్కువ కావచ్చును.
పరిపూర్ణత పూర్వకము న్యాయము
(E....అను అక్షరమును వేయండి) (U....అను అక్షరమును వేయండి)

2. సర్వసామాన్యంగా, యజమాని ఎంత దిక్కుదిర్గాగా ఉంటే వానిని—కుండుటకు పనివాళ్ళు అంత ఎక్కువ ఆతుర పడుదురు.
విసిగించు దంగవృద్ధి
(G... అను అక్షరమును వేయండి) (L....అను అక్షరమును వేయండి)

3. మనిషి పెద్దవాడైనకొద్దీ. ఒక వ్యక్తి యొక్క—వానికి అంత తక్కువ అఘాతము కావచ్చును.
మరణము గంభీరత
(A....అను అక్షరమును వేయండి) (P....అను అక్షరమును వేయండి)

5. సర్వసామాన్యంగా, పరిశీలన బుద్ధి గల యువకుడు తన స్నేహితురాలు ఎప్పుడు —వెంటనే చెప్పివేయగలడు.
పాంఘిక వ్యాఖ్యానం దుర్మార్గానికి పాటించునో పాల్పడునో
(S....అను అక్షరమును వేయండి) (W....అను అక్షరమును వేయండి)

6. యజమాని తమ పనిలోని లోపాలను—వప్పుడు అది పనివాళ్ళను తమ తక్కువ శ్రద్ధ కలవారినిగా చేయును.
కనుగొన లెక్కచెట్టి
(F....అను అక్షరమును వేయండి) (M....అను అక్షరమును వేయండి)

7. ప్రపంచ రాజకీయాలలో—చాల తరచుగా కనిపిస్తుంది.
తంత్రం అన్యాయార్జన
(C....అను అక్షరమును వేయండి) (G....అను అక్షరమును వేయండి)

8. అమెకు—లేవని తాను తలచుచున్నట్లు పరిచయస్తురాలికి భావన కలిగించటం సాధారణంగా మర్యాదకు అవసరం.
దుర్మార్గాలు లోపాలు
(C....అను అక్షరమును వేయండి) (F....అను అక్షరమును వేయండి)

9. భయము బిడ్డను—నట్లు చేసెడి ఫలితం తరచుగా కలిగి ఉండును.
అబద్ధమాడు వికారంగా వాగు
(F....అను అక్షరమును వేయండి) (G....అను అక్షరమును వేయండి)

13. భార్య తన్ను—వప్పుడు అది చెడుపోకిళ్ళుగల భర్తను పశ్చాత్తప్తుని చేయుట సంభవం
విగ్గదీసి అడిగి దెప్పిపొడిచి
(B....అను అక్షరమును వేయండి) (G....అను అక్షరమును వేయండి)

SQUAREWORD D-47
CLOSING DATES
(Subject to Rules and Conditions)
4 p.m. Tues., September 6, for all Hand Delivery Boxes.
6 p.m. Thurs., September 8, for all posted entries, which must be posted to
SQUAREWORD D-47
Express Estates, Madras-2.

Rs. 1,75,000 MUST BE WON
ALL CORRECT Rs. 1,00,000 | ONE ERROR Rs. 40,000 | TWO ERRORS Rs. 25,000 | THREE ERRORS Rs. 10,000
It is ONLY in SQUAREWORDS that the PHOTOGRAPHIC (the most Fool proof) system is used.

REDUCED ENTRY FEES
Rs. 1/- per entry up to 4 entries (Rs. 4/-)
Rs. 3/- for ... 16 entries
Thereafter entry fees are HALVED. Every additional set of 16 entries costs only Rs. 2/8 (instead of Rs. 5/-), thus:—

Rs. 7/8	...	32 entries
Rs. 10/-	...	48 "
Rs. 12/8	...	64 "
Rs. 15/-	...	80 "
Rs. 17/8	...	96 "
Rs. 20/-	...	112 "

Remember, it's Rs. 5/- for your first 16 entries and only Rs. 2/8 for each additional set of 16 entries.

CLUES ACROSS

4. It's often sad blow to self-made man when son proves to be —ECKLESS with money (F or R)
10. In some lawsuits it's very hard to reconcile what witnesses SA— (W or Y)
11. Even when we think parents of naughty child are unduly —ILD with him it's usually better not to say so (M or W)
12. We're apt to admire man who tackles —OB even though it frightens him (J or M)
13. Good way to ensure world peace would be to reconcile N—TIONS opposed to each other (A or O)
14. Good-natured fellow usually finds it hard to refuse down-and-out's appeal for BREA— (D or K)
15. Conscientious boss usually tells his friends about it when worker they've recommended to him proves SL—CK in his work (A or I)
16. He's usually a foolish politician who resents it when Press RA—S him (G or P)
17. Experienced school-teacher usually knows how to deal with child who is PE—KY (R or S)



The above Square is only for practice.

Official Solution in 'Indian Express' on September 15 (Dak Editions, September 16). Prize-list in Sunday Standard on October 9.

CLUES DOWN

1. We're less likely when we're elderly to take offence at criticism that's J—ST (E or U)
2. As a rule, the stricter a boss the more anxious workers are that they do not —ET him down (G or L)
3. The older a man the less shocked he's likely to be by the DE—TH of a person (A or P)
5. As a rule, observant young man can soon tell when girl friend of his has CLA—S (S or W)
6. It often makes workers less careful when boss doesn't —IND mistakes in their work (F or M)
7. —RAFT very often figures in world politics (C or G)
8. Politeness usually requires man to give woman acquaintance impression that he thinks she has no —LAWS! (C or F)
9. Fear often has effect of making child —IBBER (F or G)
13. It's apt to make errant hubby feel remorse when wife NA—S him (B or G)

..........CUT HERE.......... ENTRY FORM FOR SQUAREWORD D-47 ....CUT HERE..........

ENTRY Nos.		1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32
FEE PER ENTRY		Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	FREE ENTRIES											As. -8-	As. -8-	As. -8-	As. -8-	As. -8-	FREE ENTRIES										
F or R	CLUES ACROSS 4																																
W or Y	10																																
M or W	11																																
J or M	12																																
A or O	13																																
D or K	14																																
A or I	15																																
G or P	16																																
R or S	D-47 17																																
E or U	CLUES DOWN 1																																
G or L	2																																
A or P	3																																
S or W	5																																
F or M	6																																
C or G	7																																
C or F	8																																
F or G	9																																
B or G	13																																

CUT ALONG THIS DOTTED LINE

D-47 In entering this Competition I agree to abide by the Competition Rules & Conditions.

I ENCLOSE HEREWITH
Money Order Receipts Nos.
Squareword Cash Receipts Nos.
Postal Orders Nos.
Demand Draft Nos

Surname in ink and Block Letters Mr. Mrs. Miss. .... INITIALS..........
VALUE — Rs.......... As..........
ADDRESS..........

CUT ALONG THIS DOTTED LINE

ఇండియా-పోర్చుగల్ రాజకీయ సంబంధాలకు స్వస్తి

సెప్టెంబరు 1 వ తేదీ నుంచి గోవాలోని తమ కాన్సలేట్-జనరల్ మూసివేతకు ఇండియా ప్రభుత్వ నిర్ణయం

మిగిలిన పోర్చుగీస్ కాన్సలేట్ లు కూడా మూసివేయవలసిందిగా ఢిల్లీ తాఖీదు

గోవాలోని తమ కాన్సల్-జనరల్ కార్యాలయాన్ని మూసివేయడానికి ఇండియా ప్రభుత్వం నిర్ణయించినందువల్లను, బొంబాయిలోని పోర్చుగీసు కాన్సల్-జనరల్, మద్రాసు, కలకత్తాలలోని ఆనరరీ కాన్సల్సు కార్యాలయాలను వచ్చే సెప్టెంబర్ ఒకటవ తేదీనగాని, అంతకు ముందుగాని మూసివేయవలసిందని పోర్చుగీసు ప్రభుత్వాన్ని కోరినందువల్లను ఇండియా, పోర్చుగల్ ల మధ్య రాజకీయ సంబంధాలు పూర్తిగా తెగిపోయినవి. ("ఆంధ్రప్రభ" ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ, ఆగస్టు 18—

ఢిల్లీలోని పోర్చుగీసు లెగేషను (పోర్చుగీసు ప్రతినిధి కార్యాలయం) ఆగస్టు ఎనిమిదవ తేదీనుంచి మూసివేయవలసిందని జూలై 18 వ తేదీన భారత ప్రభుత్వం ఆదేశించటం ఇండియా, పోర్చుగల్ల మధ్య రాజకీయ సంబంధాలు తెగ్రతెంపులకు నాంది కావటమైన విషయం పాఠకులకు విదితమే.

త్వరలో మరికొన్ని చర్యలు

ఇండియా, పోర్చుగల్ల మధ్య రాజకీయ సంబంధాలు పూర్తిగా తెగిన పిమ్మట గోవా ఇండియాలో విలీనం కావడానికి దోహదమివ్వగల ఇతర శాంతియుత చర్యలను భారత ప్రభుత్వం ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ వుండగలదని ఆశించబడుతున్నది.

ఇండియా-గోవా మధ్య ప్రేయిన్ సర్వీసు ఈపాటికే నిలిపివేయబడింది. ఇండియాలోని పోర్చుగీసు స్థావరాలకు మనియార్డర్ తదితర పోస్టల్ సదుపాయాలు కూడా ఈపాటికే రద్దు చెయ్యబడినవి.

భారత ప్రభుత్వపు లేఖ పూర్తిపాఠం

గోవాలోని ఇండియా కాన్సల్-జనరల్ పోర్చుగీస్ గవర్నర్-జనరల్కు అందజేసిన లేఖ ("నోట్") పూర్తిపాఠ మిది:

"పోర్చుగీసు ప్రభుత్వానికి అందజేయ్యడం నిమిత్తం ఈ లేఖను భారత ప్రభుత్వం ఆదేశానుసారం ఇండియా కాన్సల్-జనరల్ గోవా గవర్నర్-జనరల్కు గౌరవ పూర్వకంగా అందజేస్తున్నారు.

పోర్చుగీసు ప్రభుత్వం "నిరాయుధ, అహింసాయుత సత్యాగ్రహులపై కాల్పులు సాగించడమూ, ఇతర హింసా విధానాలూ వినడానికి అవి తాము గట్టిగా భావిస్తున్నట్లు గత జూలై 25 వ తేదీన పోర్చుగీసు ప్రభుత్వానికి అందజేసిన దానిలో ఇండియా ప్రభుత్వం విశదపరచింది.

అయినప్పటికీ పోర్చుగీసు ప్రభుత్వం తన పూర్వ విధానాలనే కొనసాగించడమేకాక, ఆయుధాలతో తీమోత్సాహం కలిగించడానికి మరింత తీవ్రంగా చర్యలు తీసుకొనటం శోచనీయం.

ఆగస్టు 15-వ తేదీన అహింసావ్రతులైన, నిరాయుధులైన భారతీయులు—స్త్రీలు, పురుషులు ఇండియా సరిహద్దుకు చాలా దగ్గరలో తుపాకులచే కాల్చబడినారు. ఇందుమూలంగా ఇండియా ప్రభుత్వానికి ఇంతవరకు చేరిన సమాచారాన్ని బట్టి కనీసం 15 మంది మరణించారు. కనీసం 225 మంది ఆయినా తీవ్ర గాయతులైనారు.

ఎందరు అరెస్టయింది తెలియలేదు. వారిలో అత్యధికులు మరణించివుంటారని భావించబడుతున్నది.

ఈ విషయంలో పోర్చుగీసు అధికారులవ్యవహారం నాగరిక ప్రభుత్వాల పద్ధతులకు పూర్తి విరుద్ధంగా వున్నదని భారత ప్రభుత్వం గట్టిగా చెప్పదలచుకొన్నది. పోర్చుగీసు ప్రభుత్వం కావాలని కోరి కోరి నిరాయుధ ప్రజలపై పాశవికంగా బలప్రయోగం చేసిందని కూడా తెలుస్తున్నది.

పోర్చుగీసు ప్రభుత్వపు పచ్చి అబద్ధాలు

హింసకు హింస జవాబుగా వదలదని చెప్పినవారింపజేయడానికి పోర్చుగీసు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. గోవా సరిహద్దులో ఇండియా సైన్యాలను కేంద్రీకరించి వుంచిందని కూడా ఆ ప్రకటనలో ఆరోపించింది.

ఈ ప్రకటనలన్నీ పూర్తిగా అబద్ధాలని, వీటికి ఏ మాత్రం ఆధారంలేదని భారత ప్రభుత్వం పునఃపునః చెప్పదలచింది.

ఇండియాలోని పోర్చుగీసు లెగేషను సరిహద్దులలో ఇండియన్ యూనియన్ వాయుదళాల వివేక లేదని పోర్చుగీసు ప్రభుత్వం గ్రహించాలి. ఆగస్టు 15 వ తేదీని పోర్చుగీసు పాయుదళాలు విరాయుధులైన, అహింసావ్రతులైన సత్యాగ్రహులను హత్యచేయాలనే లక్ష్యంతో వారి గుండెలపై తుపాకులు గురిపెట్టి కాల్చిన విషయం కూడా పోర్చుగీసు ప్రభుత్వం గ్రహించాలి మహిళా సత్యాగ్రహులను కాల్చివేయడానికి కూడా వారు కించిత్తయినా సందేహించ లేదు.

భారత ప్రభుత్వం, గోవాలోని కాన్సల్ జనరల్ను పిలిపించి వేయడానికి నిర్ణయించింది. ఈ నిర్ణయం ఫలితంగా 1955 సెప్టెంబర్ ఒకటవ తేదీనుంచి గోవాలో ఇండియా కాన్సలేట్-జనరల్ పని చేయదు. ఇదే సందర్భంలో బొంబాయిలోని పోర్చుగీసు కాన్సల్-జనరల్, మద్రాసు, కలకత్తాలోని ఆనరరీ కాన్సల్సు కార్యాలయాలను 1955 సెప్టెంబర్ ఒకటవ తేదీనగాని, ఈలోగా గాని మూసివేయవలసిందిగా భారత ప్రభుత్వం కోరుతున్నది.

గోవాలోని ఇండియా కాన్సల్ జనరల్, ఆయన సిబ్బంది తమ పనులను ముగించుకొని, ఇండియాకు తిరిగి రావడానికి పోర్చుగీసు ప్రభుత్వం తగిన వసతి యివ్వగలదని, అవసరమైన సౌకర్యాలు కల్పించగలదని విశ్వసిస్తున్నాము. బొంబాయిలోని పోర్చుగీస్ కాన్సల్-జనరల్, మద్రాసు కలకత్తాలలోని పోర్చుగీస్ ఆనరరీకాన్సల్సుకు వారి సిబ్బందికి తగు సౌకర్యాలు చూపించగలము."

గోవా రేడియో అసత్య ప్రచారం

ప్రెస్ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరి క్రింది విధంగా వ్రాస్తున్నాడు:

ఇండియాలోని తమ (పోర్చుగీసు) కాన్సలేట్లను మూసివేయడానికి, గోవాలోని ఇండియన్ కాన్సల్-జనరల్ కార్యాలయాన్ని మూసివేయడానికి పోర్చుగీసు ప్రభుత్వమే ముందు అర్థించిందని గోవా రేడియో చేసిన ప్రకటన ఢిల్లీలో కొంత విస్మయం కలిగించింది.

ఇండియా, పోర్చుగల్ల మధ్య రాజకీయ ప్రత్యక్ష సంబంధాలు తెంచివేయడానికి తామే ముందడుగు వేశామని గొప్పలు చెప్పుకోవడానికి పోర్చుగీసు అధికారులు వేసిన ఈ ఎత్తుగడ హాస్యాస్పదమైనదని అభిజ్ఞవర్గాలవారు అంటున్నారు. కాన్సలేట్లు మూసివేతను ముందు కోరింది భారత ప్రభుత్వమేనని వారు విశదపరుస్తున్నారు.

గోవాలోని ఇండియా కాన్సల్-జనరల్ గోవా విడిచి వెళ్ళాలని గోవా గవర్నర్-జనరల్ ప్రకటించినట్లు గోవా రేడియో బ్రాడ్కాస్టు చేసింది. అందుకు ఒక తేదీకూడా నిర్ణయించింది కాని అది స్పష్టంగా వివరించలేదు.

19 వ తేదీ ఉదయం పత్రికా ప్రతినిధులతో జరిపిన గోష్ఠిలో గోవా గవర్నర్-జనరల్ పై ప్రకటన చేసినాడట. ఇప్పటికి గోవాలో వున్న విదేశ పత్రికా విలేకరులు, స్థానిక పత్రికా ప్రతినిధులు ఆ గోష్ఠికి హాజరైనారట.

ఇండియాలోని పోర్చుగీసు కాన్సలేట్లను మూసివేసే పక్షంలో తాము అవసరమైన సహాయమంతా చెయ్యగలమని బ్రిటిష్ ప్రభుత్వంనుంచి తంతివార్త చేరినట్లు కూడా గోవా గవర్నర్-జనరల్ ప్రకటించినాడట.

లంకలో పోర్చుగీస్ లెగేషన్ ఏర్పాటుకు అనుమతి నిరాకరణ

కొలంబో, ఆగస్టు 19— కొలంబోలో తమ లెగేషన్ స్థాపించుకోడానికి అనుమతి యివ్వవలసిందిగా పోర్చుగల్ చేసిన అభ్యర్థనను సింహళ ప్రభుత్వం త్రోసిపుచ్చినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు నేడిక్కడ ప్రకటించారు.

భారత ప్రభుత్వం ఆదేశానుసారం న్యూఢిల్లీలోని తమ లెగేషన్ను పోర్చుగీస్ ప్రభుత్వం ఇటీవల మూసివేసింది. కొలంబోలో ఇప్పుడు ఏర్పాటు చేసుకోడానికి అనుమతి యివ్వవలసిందిగా పోర్చుగీసు ప్రభుత్వం డాక్టర్ లాటారిష్టో ద్వారా సింహళ ప్రభుత్వాన్ని కోరింది. డాక్టర్ లాటారిష్టో లోగడ న్యూఢిల్లీలో పోర్చుగీస్ ఛార్జి-డి-ఎఫెయిర్స్గా పనిచేశాడు.

ఇండియా వైఖరికి చైనీస్ పత్రికల సమర్థన

లండన్, ఆగస్టు 15—చైనీసు అధికార పత్రిక 'పెకింగ్ పీపుల్సు డెయిలీ' నేడు ఒక ప్రకటనచేస్తూ, గోవాలోశాంతియుత వలంటీర్లను పోర్చుగీసు అధికారులు చిత్రవధ చేస్తున్న విధానం చైనీసు ప్రజలకు ... ఆగ్రహం కలిగించిందని అన్నది. ఇండియా ప్రభుత్వం, ప్రజలు సాగిస్తున్న చర్యను చైనీసు ప్రజలు మనఃపూర్వకంగా సమర్థిస్తున్నారని, న్యాయసమ్మతమైన ప్రజా ఉద్యమాలు ...

ఇక నుండి పొందకలేదని కూడా ఈ పత్రిక అన్నది.

"భారత ప్రజలు తమ భూభాగాన్ని తిరిగి సాధించడానికి సాగిస్తున్న ధర్మ పరిరంభ ... గొడవ చేసేవారు విశ్వసిస్తున్నామని అధికారుల 'హింసాత్మక చర్యలు' వారికి అవకాశాన్ని ... దర్బారును ఇప్పించగలవని మరొక ప్రసిద్ధ పత్రిక అన్నది.

నెహ్రూపై "మాంచెస్టర్ గార్డియన్" విపరీత విమర్శ

మాంచెస్టర్, ఆగస్టు 17—సోమవారం నాడు భారతీయ సత్యాగ్రహులు గోవాలో ప్రవేశించడానికి ప్రధాని నెహ్రూ అనుమతించడం ద్వారా ఆయన ఒక "చిత్రమైన ప్రతిసమస్య తెచ్చిపెట్టారు" అని "మాంచెస్టర్ గార్డియన్" పత్రిక నేడు తన సంపాదకీయ వ్యాసంలో పేర్కొన్నది.

ఈ పత్రిక ఇంకా క్రిందివిధంగా వ్యాఖ్యానించింది:

"ఇండియా వాదంలో న్యాయాన్యాయాల మాట ఎలాగవున్నా, పోర్చుగీసువారు మాత్రం గోవానుంచి వైదొలగేటట్లు లేరు. ఈ విషయం పండిట్ నెహ్రూకు తెలుసు కూడా.

"సోమవారంనాడు జరిగిన సత్యాగ్రహం వంటి విపుల సత్యాగ్రహంతో చూపిన పెద్దపెద్ద ప్రదర్శనాల ఫలితంగా వాటిలో పాల్గొన్న వారిలో అనేకమంది మరణించడం తప్పదనే సంగతి కూడా ఆయనకు తెలుసు నన్నది స్పష్టమే.

"ఈ ప్రదర్శనాలు జరగడమే ప్రధాని నెహ్రూ అభిమతమని తోస్తున్నది. ఏమైనా, సత్యాగ్రహులు తమ ప్రయత్నాలను విరమించుకొనేటట్లు నిరుత్సాహ పరచడానికి ఆయన నిరాకరించారు. ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని తమ వైపు సుముఖంగా త్రిప్పుకోడానికి గాని, లేదా పోర్చుగీసువారు గోవానుంచి వైదొలగిపోయేటట్లు చేయగల క్లిష్ట పరిస్థితులను తెచ్చిపెట్టడానికి గాని ఈ ప్రదర్శనాలు ఉపకరించగలవని ఆయన ఊహించినట్లు భావించవలసి వుంటుంది.

"సత్యాగ్రహులు పెద్ద ఎత్తున చంపివేయబడగల ప్రమాదం కలదని తెలిసి కూడా ఆయన ఈ ఉద్యమానికి అనుమతించడానికి ఒడబడ్డారు.

"జాతీయ వాదులైన ప్రధాన మంత్రులు ఇట్టి త్యాగాల బాధ్యతను స్వీకరించడం సరికొత్త పరిపాటి కాదు. జాతీయవాది అయిన ఆ ప్రధాన మంత్రి అహింసావాదికూడా అయినప్పుడు సంగతి ఏమిటి?

"ధర్మసమ్మతమైన లక్ష్యసాధనకై అయినప్పటికీ దౌర్జన్యానికి తప్పక దారితీయగల మార్గాన్ని ఒక గాంధేయుడు అవలంబించడం ఎంతవరకు సమ్మతనీయం?

"చరిత్రప్రసిద్ధమైన ఒక సందర్భంలో గాంధీజీ కూడా ఇట్టి చర్యను తీసుకున్నాడు కాని, ఎప్పటిలాగా ఒకచోట జరుగుతున్న పరిపోయిన పోలీసుల మూక పుమ్మడిగా పరిణించి పేయబడగా, వెంటనే ఆయన పశ్చాత్తాపపడి తానొక బ్రహ్మాండమైన పొరపాటును చేశానని ప్రకటించాడు.

"ఏమైనా, ప్రధాని నెహ్రూ విధానంపై ఇప్పుడు ప్రయోజనకరమైన చర్చ జరగవలసి వున్నది."

కారైక్కాల్ లో గోవా వీరులకు జోహార్లు

కారైక్కాల్, ఆగస్టు 18 — నేడు ఇక్కడ అఖిల రాజకీయపక్ష సమావేశం ఆధ్వర్యాన జరిగిన బహిరంగసభలో గోవా మృతవీరులకు జోహారు లర్పించబడినవి.

నిరాయుధులైన సత్యాగ్రహులపై పోర్చుగీసు పోలీసుల అమానుషచర్యలను ఖండిస్తూ, గోవా విముక్తిని సాధించడానికి వెంటనే తగు చర్యలు గైకొనవలసిందిగా ఇండియా ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం ఆమోదించబడింది.

ద్రావిడకళగం, ద్రావిడ మున్నేత్రకళగం, నేషనల్ కాంగ్రెసు, జవాహర్ యువజనకాంగ్రెస్, కమ్యూనిస్టుపార్టీల ఆధ్వర్యాన ఈ బహిరంగ సభ జరిగింది.

బహిరంగసభకు పూర్వం పోర్చుగీసు పోలీసు కాల్పులను ఖండిస్తూ, ఇండియన్ భూభాగంనుంచి వెంటనే తరలిపోవాలని పోర్చుగీసువారిని హెచ్చరిస్తూ కారైక్కాల్ వీధులన్నింటిలోను ఊరేగింపు జరుపబడింది.

గోవా సత్యాగ్రహోద్యమంలో పాల్గొనడానికి ఏడుగురు యువకులు తమపేర్లనిచ్చారు.

గోవాకు స్వాతంత్ర్య సంసిద్ధి

వచ్చే నరకచతుర్దశినాడు, తప్పదని ఒకదైవజ్ఞుని కథనం

కుప్పం, ఆగస్టు 19 — వచ్చే అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతినుంచి ఋతలక్షణాలు ఆరిష్టదశ ప్రారంభం కాగలదని, నవంబర్ 12 వ తేదీన నరకచతుర్దశినాడు గోవాకు స్వాతంత్ర్యం సిద్ధించగలదని దైవజ్ఞులు శ్రీ డి. ఎస్. వాసన్‌గారు నక్షత్ర రాశ్యాగ్రహ బలాన్ని బట్టి తెలుపుతున్నారు.

వారిలా వివరించారు: "ప్రావీణ్ వస్త్రాపహరణం జరిగినప్పుడు ఉచ్ఛలోవున్న గురువును ఉచ్ఛలోవున్న శని దగమ దృష్టితో చూడడంవల్ల ఆనాటి ఘోరం జరిగిందని భారతం నుంచి తెలుస్తున్నది. ఈ నెల 15వ తేదీన గోవాలో జరిగిన దురంతం ఆనాటి "ద్రౌపదీ వస్త్రాపహరణం" మించింది. ఇది శని గ్రహబలం. బృహస్పతి ఈ నెల 15వ తేదీ నక్షత్రంలో ఉచ్ఛలో వున్నాడు. అక్టోబర్ 1 వ తేదీ వరకు ... ఉంటాడు. ఈ బృహస్పతి ఉచ్ఛలో వున్న శని ... ప్రవేశించినందున ... చర్యలకు లోనయినది.

"అక్టోబర్ 1 వ తేదీ పూర్ణిమ శనివారం బృహస్పతి కటకరాశి నుంచి మిత్రక్షేత్రమైన సింహ రాశిలో ప్రవేశిస్తాడు. అప్పటినుంచి బృహస్పతికి శనిపీడ అంతమౌతుంది. భారత దేశానికి శని బాధ తొలిగిపోతుంది. శని అక్టోబరు 1 వ తేదీ నుంచి చిరస్థిరవృత్తులు. బుధశుక్రయుక్తుడై గోవానుంచి పూర్ణాముల్లే పదులు.

"నవంబరు 12 వ తేదీ నరక చతుర్దశినాడు శని ఉచ్ఛనీచ కోణంలో శత్రుక్షేత్రమైన వృశ్చికరాశిలో ప్రవేశిస్తాడు. ఆనాటికి ఖచ్చితంగా గోవాను వదలి వెళ్ళతాడు. శని త్రిక్కోణ దృష్టి రాహుపూర్ణ చెక్కోణాంతరాలలో పున్నందున బుధశుక్రులను నానా అవస్థల పెడుతుంది."

ప్రెస్ కమిషన్ సూచనలను వెంటనే అమలు పరచాలి

లోక్‌సభ చర్చలో పెక్కుమంది అభ్యర్థన

న్యూఢిల్లీ, ఆగస్టు 18—

ప్రెస్ కమిషన్ సిఫారసులపై నేడు లోక్‌సభలో చర్చ ప్రారంభమునప్పుడు వాటిని సాధ్యమైనంత త్వరలో అమలుపరచాలని పెక్కుమంది సభ్యులు గట్టిగా అర్థించారు.

ప్రెస్ కమిషన్ నివేదికను ఆమోదించిన దానిని పెంచనే అమలుపరచాలని శ్రీ ఎ. వి. గిరిగారు, ఆచార్య కృపలానీ, శ్రీ కొత్త రఘురామయ్యగారు, మిస్టర్ జోకిమ్ ఆల్వా అర్థించారు.

ప్రారంభంలో సమాచార శాఖామంత్రి డాక్టర్ కేస్కర్ ప్రెస్ కమిషన్ నివేదికను పరిశీలించవలసిందిగా ప్రతిపాదిస్తూ యిలా అన్నారు:—

"నాకున వినిర్మాణం అవసరం కాగల ప్రెస్ కమిషన్ సిఫారసులపై సభవారు తమ నిర్ణయాభిప్రాయాన్ని ప్రకటించాలి. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను గురించి, ప్రెస్ రిజిస్ట్రేషన్కు సంబంధించిన చట్టాలను గురించి, పేజీలనుబట్టి ధరలను నిర్ణయించడం గురించి, ప్రెస్ కౌన్సిల్ నియామకం గురించి కమిషన్ చేసిన సిఫారసులను సభవారు పరిశీలించాలి.

"ఈ సిఫారసులలో పెక్కింటిపై ప్రభుత్వం నిర్ణయాలు చేసింది. ఇంకా ఒకటి రెండు సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. తాత్కాలిక నిర్ణయాలు జరిగిన విషయాలపై కూడా సభవారు తమ అభిప్రాయాలను ప్రకటిస్తే ప్రభుత్వం అవసరమైతే తనఅభిప్రాయాలను మార్చుకొని, తగు నిర్ణయాలు చేస్తుంది.

"ప్రెస్‌కమిషన్ నివేదిక, దాని అనుబంధాలు కూడా రాష్ట్రప్రభుత్వాలకు, ఇందుకు సంబంధించిన వివిధ వర్గాలకు సర్క్యులేట్ చెయ్యబడినవి. ఈ నివేదికను చాలా భాగ మూకలతో పరిశీలించడానికి తగు వ్యవధి యివ్వబడింది. వివిధ విషయాలపై నా అభిప్రాయాలు, ప్రభుత్వం చేసిన తాత్కాలిక నిర్ణయాలను ముందుగా సభవారికి తెలియజెయ్యడం నా కిష్టంలేదు. సభవారి అభిప్రాయాలను తెలిసికోనిదే నేను నిర్ణయాలు చెయ్యడం పొరబాటు.

"ప్రెస్‌కమిషన్ చేసిన కృషికి, ముఖ్యంగా దాని అధ్యక్షులు స్వర్గీయ శ్రీ రాజాధ్యక్షకు జోహార్లు అర్పిస్తున్నాను.

"సాధారణ విషయాలలో ప్రభుత్వం వాటిని గురించి అందుకు సంబంధించిన వారికి తెలియజెయ్యడం తప్ప చెయ్యగలిగింది లేదు. మరికొన్నిటి విషయంలో ప్రభుత్వం స్వయంగా చర్య తీసికోవలసి వున్నది."

అంతట మంత్రి ప్రతిపాదనకు పెక్కు సవరణలు ప్రతిపాదించబడినాయి. ప్రెస్‌కమిషన్ సిఫారసులను సభవారు పూర్ణంగా ఆమోదించారని, సాధనమైనంత త్వరలో వాటిని అమలు పరచడానికి చర్యలు తీసికోవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారని ఈ సవరణ పేర్కొన్నది.

గిరిగారి విజ్ఞప్తి

మాజీ కార్మికమంత్రి శ్రీ వి. వి. గిరిగారు క్రిందివిధంగా పేర్కొన్నారు:—

"ప్రెస్‌కమిషన్ సిఫారసు లన్నిటినీ ప్రభుత్వం వెంటనే అమలు పరచాలి. అవసరమైతే అమలుచేసిన పిమ్మట ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకోవచ్చు. జర్నలిస్టులకు ప్రెస్‌కమిషన్ సిఫారసు చేసిన కనీసవేతనాల విషయంలో కొన్ని సంశయాలున్నట్లు వింటున్నాను. ఇటువంటి సందేహా లేవి పెట్టుకోక త్వరగా చర్య తీసికోవలసిందని సమాచార శాఖామంత్రికి నా సలహా. దేశంలోని ప్రజానీకమంతా ఆయనను బలపరుస్తుంది."

ప్రెస్‌కమిషన్ నివేదికవల్ల యజమానుల వైఖరి గురించి ప్రస్తావిస్తూ శ్రీ గిరిగారు యిలా అన్నారు:

"ఈ కమిషన్ సిఫారసులను అమలు పరిస్తే పరిశ్రమ నాశనమైపోతుందని యజమానులు వాదిస్తున్నారు. వారు పూర్తిగా పొరబడుతున్నారు. పనివారికి ఎక్కువ వేతనమిచ్చి, వారి పరిస్థితులను చక్కబరచినప్పుడు పనిపాటులు యింకా ఎక్కువగా జరుగుతాయి ఎక్కువ లాభాలు వస్తాయి.

"కనీసవేతనాలు ఇచ్చిన సందర్భాలలో పరిశ్రమలు ఇంకా అభివృద్ధిచెందినాయని అంతర్జాతీయ కార్మికసంస్థ పేర్కొన్నది. చరిత్రను మనం చూచుకుండా కన్ను మూసుకొని ప్రయోజనంలేదు. అందువల్ల వార్తాపత్రికల యజమానులు ఎటి సందేహాలు పెట్టుకోనక్కరలేదు.

"పరిశ్రమల నిర్వహణలో పనివారికి భాగస్వామ్యమిచ్చే పద్ధతిని ముందుగా పత్రికలలో ప్రారంభించాలి ఇప్పుడు అందరూ విలువున్న సోషలిస్టు సామాజిక వ్యవస్థ స్థాపనకు అది అనుగుణంగా వుంటుంది."

ప్రజా-సోషలిస్టు నాయకుడు ఆచార్య కృపలానీ యిలా అన్నారు:

"భారతదేశంలో పత్రికలు ఒక పరిశ్రమగా కాక, జాతీయ ధార్మిక క్రియా కలాపంగా, సందేశ ప్రచార నిమిత్తం ప్రారంభించబడినవి కావి స్వాతంత్ర్యం సిద్ధించినతర్వాత పత్రికలు వ్యాపారస్థుల చేతులలో పడిపోయినాయి. ఇప్పుడు ఒక పరిశ్రమగా నిర్వహించబడుతున్నాయి.

"పత్రికలలో పని చేసే పనివారలకు అసంఖ్యాకులు అనుదినం పీడనకు గురి అవుతున్నారు. అనేక పత్రికలపై యాజమాన్యం వహిస్తున్న పెట్టుబడిదార్లపోటీతో చిన్న పత్రికలు కొట్టుకొని పోతున్నాయి.

"పేజీలను బట్టి ధర నిర్ణయించాలనే యేర్పాటును పెద్ద పత్రికలవారు ఏల ప్రతిఘటిస్తున్నారో తెలియదు. ఏతగా వున్న పత్రికల పెంపు పెంచాలని నేను చెప్పడం లేదు. చిన్న పత్రికల యజమానులు తమకు కావలసిన న్యూస్‌ప్రింట్ ను సరసమైన ధరలకు కొనుక్కోడానికి వీలుగా, న్యూస్‌ప్రింట్ విక్రయానికి ప్రభుత్వ వాణిజ్యసంస్థ నొకదానిని నెలకొల్పాలనే ప్రెస్ కమిషన్ సిఫారసును బలపరుస్తున్నాను.

"ఇక వార్తా సంస్థల విషయంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియాల రెంటిని గురించి కమిషన్ సిఫారసులను అమలుపరచవలసిందే. వర్కింగ్ జర్నలిస్టుల కనీస వేతనాలను గురించి, ఉద్యోగ పరిస్థితులను గురించి కమిషన్ చేసిన సూచనలన్నిటినీ ఆమోదించవలసిందే"

ప్రెస్ కమిషన్ సిఫారసులను అమలు పరచవలసిందిగా కోరుతూ శ్రీ కొత్త రఘురామయ్యగారు (కాంగ్రెస్-ఆంధ్ర) యిలా అన్నారు:—

"సామాన్య పాఠకులు వార్తాపత్రికల నుంచి అపేక్షించేదల్లా నిష్పాక్షికమైన వార్తలను మాత్రమే. వార్తాపత్రికలలోని పనివారలకు న్యాయం జరిగినప్పుడే యిదిసాధ్యమౌతుంది. చిన్న పత్రికల యజమానులు కూడా వర్ధిల్లడానికి అనువైన పరిస్థితులు కల్పించాలి.

"వర్కింగ్ జర్నలిస్టులకు కనీస వేతనాలిచ్చే విషయంలో అందరు ఏకాభిప్రాయులై వున్నారు. వారు విషాదమయ జీవితం గడుపుతుండే పరిస్థితులు చక్కబడవు.

"పాఠకులకు పత్రికల ద్వారా నిష్పాక్షిక వార్తలు అందాలంటే వార్తాసంస్థల విషయంలో కమిషన్ సిఫారసులను అమలు పరచక తప్పదు. ఆలిండియా రేడియో కూడా ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియాపై ఆధారపడుతున్నప్పుడు ఈ సంస్థను-కమిషన్ సిఫారసు చేసినట్లు ఒక కార్పొరేషన్‌గా ఏల యూరొందించకూడదు? అయితే, ఈ మార్పు తీసికొని రావడానికి కమిషన్ సూచించిన పద్ధతి నాకు నచ్చలేదు.

"ఏమైనా పత్రికల యజమానుల సహకారంతోనే ఈ మార్పు తీసికొనిరావడం సాధ్యమౌతుంది. మొదటివారు పనిగిరా దివరకు కమిషన్ సిఫారసులను—ప్రభుత్వం చెయ్యగల మార్పుతో సహా ఆమోదించగలరనే నా విశ్వాసం.

"జీవితం ఒక వ్యక్తి 20 పేజీల పత్రికను ఒక అణాకే అమ్మదలచుకొంటే దానను ఏల నిరోధించాలని నన్ను ప్రశ్నించారు. ఇట్టి వైఖరివల్ల చిన్నపత్రికల యజమానులు దెబ్బతింటారు. ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియాసంస విషయంలో పలికే పత్రికల పేజీలను నిర్ణయించే సమస్యపై కూడా ప్రభుత్వం పత్రికలతో సంప్రతింపులు జరపాలి.

"ఇక క్రాస్‌వర్డ్ పజిల్సును నిషేధించాలని కమిషన్ చేసిన సూచన చాలా నవ్యమైనది. అదే విధంగా వారపత్రికలను, అద్భుత శక్తులుగల కవచాలను గురించిన అడ్వర్టయిజ్ మెంట్లను కూడా నిషేధించాలి. ఇవి అనేక మందిని నాశనం చేసినాయి."

అనంతరం మిస్టర్ జోకిమ్ ఆల్వా (కాంగ్రెస్-బొంబాయి) మాట్లాడుతూ, పేజీలను బట్టి పత్రిక వెల నిర్ణయిస్తే కొన్ని పత్రికలు దెబ్బతినవచ్చునేమో కాని, దేశభాషా పత్రికలకు యిది చాలా లాభదాయకమని అన్నారు. ఆయన తన ప్రసంగం ముగించక ముందే చర్చ వాయిదా పడింది.

కర్నూలు రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పథకం

ఈ ఏడాదిలో రెండు లక్షల ఖర్చుతో అమలుకు నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 19—

ఈ సంవత్సరంలో కర్నూలు రైల్వేస్టేషన్ 2 లక్షలు రూపాయల ఖర్చుతో పూర్తిగా పునర్నిర్మించబడగలదని యిక్కడ తెలియవచ్చింది.

కర్నూలు రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పథకంలో ప్రయాణీకులకు, ముఖ్యంగా మూడవ తరగతి ప్రయాణీకులకు ఇతోధికంగా సౌకర్యాలను కల్పించడానికి ప్రాధాన్య మివ్వబడగలదు. ఈ పథకాన్ని అమలుపరచడంతో కర్నూలు రైల్వేస్టేషన్లో రెండు విశ్రాంతి గదులు. ఒక ప్రక్కన మరుగుదొడ్లతోను, మరొకవైపున "టీ సాల్"తోను మూడవతరగతి ప్రయాణీకులకు ఒక పెద్ద వెయిటింగ్ హాలు, పై తరగతుల ప్రయాణీకులకు ఒక పెద్ద వెయిటింగ్ రూము, ఒక కొత్త ఫలహార శాల ఏర్పరచగలవు.

ఈ పథకం క్రింద కర్నూలు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారాలు అభివృద్ధిపరచబడగలవని, విద్యుద్దీపాలు ఏర్పాటుచేయబడగలవని, ఎటిపస్తాయి, ప్రయివేట్ సౌకర్యాలు కల్పించబడగలవని పేర్కొనబడింది.

ఆకోల రైల్వేస్టేషన్ అభివృద్ధికి కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించబడగలవని రావించబడుతున్నది.

ఆగస్టు 31 వ తేదీతో అంతమైన సంవత్సరంలో కలకత్తాలో బజారులో కాముకలాపాలు సాగిస్తున్నవారు, రాత్రీయ ముఠా 26 పేలమందికి ప్రగా అరెస్టు గావింపబడినారు.

క్రీడాలోకం

హైదరాబాద్ లీగ్ హాకీ పోటీలు

మహమ్మదాలీఖాన్ "హ్యాట్ట్రిక్"

హైదరాబాద్, ఆగస్టు 18—హైదరాబాద్ "ఏ" లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో ఈయేడు మొట్టమొదటిసారి "హ్యాట్ ట్రిక్" చేసిన ఘనత హైదరాబాద్ సేట్ పోలీసు జట్టు ఆటగాడు మహమ్మదాలీకి లభించింది. ఈయన ఆర్. ఆర్. సి. ఏ. వికెట్లు పడింటిని నష్టపరిచాడు వరుసగా 18 పరుగులను మించి చెయ్యలేదు

15 వ తేదీన జరిగిన మరికొన్ని పోటీల ఫలితాలు దిగువ వివరించబడినవి:

నిజాం కాలేజీ, ఆర్. టి. ఆర్. సి. జట్టుతో "డ్రా" అయినది. నిజాం కాలేజీ: ఏడు వికెట్లకు డిక్లేర్ చేయగా 156 పరుగులు ఆర్. టి. ఆర్. సి.—ఏడు వికెట్లకు 98.

హైదరాబాద్ స్టేట్ పోలీసు (తొమ్మిది వికెట్లకు 134 ఆర్. టి. అర్. ఏ. 'ఏ' ను (131) ఓడించింది.

ఉస్మానియా యూనివర్సిటీ (నాలుగు వికెట్లకు 'డిక్లేర్' చేయగా 200 పరుగులు) డక్కన్ బ్లూస్ 'బి' పై (44) విజయమొందింది.

ఎస్. యు. సి (ఏడు వికెట్లకు 'డిక్లేర్' చెయ్యగా 139) ఎమ్. సి. సి తో (ఏడు వికెట్లకు 63) సమఉజ్జీ అయినది.

రైజింగ్‌స్టార్సు (127) ఆర్ పెయింట్సు హైస్కూలును (58) ఓడించారు.

ఎస్. యు. సి. ఆరు వికెట్లకు 'డిక్లేర్' చేయగా 183) డక్కన్ బ్లూస్ 'ఏ' తో (తొమ్మిది వికెట్లకు 84) సమఉజ్జీ అయినది

ఇండియాలో మధియాస్ పర్యటన

అమెరికన్ అథ్లెట్

వాషింగ్టన్, ఆగస్టు 19—డికాథ్లన్ (దశవ్యాయామక్రీడలలో) లో రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్‌షిప్ గెలుచుకొన్న అమెరికన్ ప్రవీణుడు రాబర్ట్ బాబ్ 'బాబ్' మధియాస్ ఇండియా, పాకిస్థాన్, లంక, సమీప ప్రాచ్య రాజ్యాలలో పర్యటించి ప్రదర్శనలు చేయడానికి అమెరికా విదేశాంగశాఖ పంపు మంజూరు చేసినట్లు నేడిక్కడ ప్రకటించబడింది.

చెన్నపురి లీగ్ హాకీ పోటీలు

ముస్లిం జింఖానాపై చెంగ్రాప్స్ జట్టు గెలుపు

మద్రాసు, ఆగస్టు 20—నిన్న సాయంకాలం ఆర్ట్సు కాలేజీ గ్రౌండ్సులో చెన్నపురి మొదట డివిజన్ లీగ్ హాకీ టోర్నమెంట్ సందర్భంగా జరిగిన ఒక పోటీలో చెంగ్రాప్స్ జట్టు ముస్లిం జింఖానాను ఒకే ఒక గోలుతో ఓడించింది.

అటాగ్స్యందరిలోను జింఖానా రైట్ హాఫ్ ప్రాప్సిన్ గ్జావియర్ ప్రత్యేక ప్రతిభ ప్రదర్శించాడు.

హైదరాబాద్, ఆగస్టు 20— హైదరాబాద్ ప్రభుత్వం రంపెటిన రెండు కోట్ల రూపాయల అప్పుకు ప్రజలు పూర్తిగా విరాళాలివ్వాలని నేడు అధికారవర్గాలనుండి తెలుస్తున్నది. అప్పుకు విరాళాలు చెల్లించే గడువు నేటితో పూర్తి అయింది.

హైదరాబాద్ రాజ్యప్రముఖ్ నిజాం నవాబు ఈ అప్పుకు చాల పెద్దమొత్తాలు చెల్లించారని తెలుస్తున్నది.

ఒరిస్సా ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తుపై ప్లానింగ్‌కమిషన్ సభ్యులు, ఒరిస్సా ప్రభుత్వం ప్రతినిధులు శుక్రవారంనాడు ఢిల్లీలో చర్చలు ప్రారంభించారు.

సంగ్రహ ప్రకటనలు

తెలుగు చట్ట పుస్తకములు

స్టాంపు, రిజిస్ట్రేషన్, 50 నిబంధనలతో పరిణాలు (వాసిన పద్ధతియు అంగీకృత వ్యవహార చింతామణి రు. 5-0-0
గ్రామ మునసబు చట్టము ,, 2-8-0
గ్రామ సుఖాధారము ,, 0-6-0
స్టాంపు ఆక్టు ,, 2-0-0
నేల ఆక్రమింపు చట్టము ,, 0-8-0
రిజిస్ట్రేషను ఆక్టు ,, 1-8-0
కాలనిర్ణయ చట్టము ,, 1-4-0
గ్రామ పంచాయతీ కోర్టుల ఆక్టు ,, 2-0-0
ఇన్‌కంటాక్సు ఆక్టు ,, 2-0-0

సుఖుకరి వేణి పుస్తకశాల, 7½, జి. అగ్రహారం, వేపేరి, మదరాసు-7.

ప్రకటన

వి. ఇ. డబ్ల్యు. జి. ఇ. సి. కాంపక్స్, ఉషా, ఓరియంట్, ఫోనిక్సు, హిందుస్థాన్ కాంపెన్సు, ఫాన్సు (సాయంతో). ఆంధ్ర ఎలెక్ట్రిక్ కో., 115 ఎ. చైనాబజార్, మద్రాసు. ఫోన్: 55315.

రసికులపాలిటి "రాయబారం" నాటకము. రచయిత: దరువుడుగు కామయ్యగారు. వెల: ఒక్క రూపాయి, నీరి 'భారవి' తో శాలు దొరకుచోట: పిడాకని ఎల్లిశేషన్సు, ఉల్లూరు - నెల్లూరు జిల్లా.

"నెల్లూరు జిల్లాలోని కావలికి చెందిన గుప్తా ఏజన్సీ తాలూకు కె. ఎస్. గుప్తాచే, మెసర్సు గజలక్ష్మి కంపెనీ, ధవానీ, తెగపు బుక్ చేయబడిన తిరానీలు, డుప్పటుల అడ్రస్సు ఇకమీద చెలదని దయచేసి గమనించవలెను. 16-8-55 తేదీనుంచి అతని ఏజన్సీ రద్దు చెయబడినది.

మెసర్సు గజలక్ష్మి కంపెనీ, ధవానీ.

కారంచేడు (గుంటూరు జిల్లాలో మెసర్ షేక్ బుడే సాహెబ్ స్థానే 20-8-55 నుంచి ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలను తన స్వంతబాధ్యతపై విక్రయించడానికి శ్రీ టి. దేవదత్తశాస్త్రి, న్యూస్ ఏజంటు, కారంచేడు నియమించబడ్డారు.

కందికర్ల (కృష్ణాజిల్లాలో) శ్రీ కె. కృష్ణమూర్తి స్థానే 15-8-55 నుంచి ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలను తన స్వంతబాధ్యతపై విక్రయించడానికి శ్రీ డి. వెంకటేశ్వర్లు, న్యూస్ ఏజంటు, కందికర్ల నియమించబడ్డారు.

మేనేజరు, ఆంధ్రప్రభ.

టెండరు నోటీసు

పాంచాలవరం పంచాయతీకి 14 నుండి 16 వరకు కిరసనాయిలుదీపములు వాల్లు, స్లైట్లు కూర్పు లైట్లు 6 నుండి 10 వరకు లైట్లు కిరసనాయిలు దర్బార్లను 1955-56 సం. కు సప్లయి చేయుటకుగాను 6-9-55 తేదీ సాయంత్రము 4 గంటలవరకు యీ దిగువ సంతకముచేసిన వారిచే సీలు టెండర్లు తీసుకొనబడును. లైట్లకు టెండరు డిపాజిటు రు. 100/-లను, కిరసనాయిలకు రు. 25/-లను చెల్లించి టెండరు పెట్టవలయును, మిగతా వివరములు ఆఫీసు పని చేయు కాలములో తెలిసికోవచ్చును.

ఆరుట్ల గోపాలరావు, ప్రెసిడెంటు, పంచాయతీ పాంచాలవరం. తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా, 17—8—55.

అనంతపురం మునిసిపాలిటి

1920 సం॥ సవరణ కాబడిన మదరాసు జిల్లా మునిసిపాలిటీల ఆక్టుయొక్క 78 వ సెక్షన్ ననుసరించి

నోటీసు

ఇందువల్ల యావన్మందికి తెలియజేయడమేమనగా 17-8-1955 తేదీ 393 నెంబరుగల తీర్మానములో అనంతపురం పురపాలక సంఘమువారు ఇదివరలో నీటి మరియు మురుగునీటి కాల్వలపన్ను విషయములో ప్రచురించిన ప్రకటన లన్నింటికి మారుగా సదరు పన్ను 6¾% ప్రకారము (5¾% నీటిపన్ను, 1% మురుగునీటి కాల్వలపన్ను) విధించునట్లు తీర్మానించియున్నారు. ఈ పన్ను ప్రత్యేకముగా వ్యవసాయమున కుపయోగింపబడు భూములపై తప్ప, అనంతపురం మునిసిపల్ సరిహద్దులలోని ఇతర ఆస్తులపై విధింపబడును.

పై అదనపు పన్నుకు ఆక్షేపణ యున్నయెడల, సదరు ఆక్షేపణలు యీ నోటీసు ప్రచురింపబడిన 30 దినములలో గా కౌన్సిలువారికి అందజేసినయెడల వాటిని ఆలోచించెదరు.

పి. నాగభూషణరావు, మునిసిపల్ కమీషనర్, అనంతపురం, 18-8-55.

రుద్రాపూలోని అండమాన్ ప్రభుత్వం కలప డిపో నుంచి గుండ్రని దూలములు, చిన్న చెక్కలు కొనుటకుగాను నియమిత ఫారములో సీలుతిసిన టెండర్లు 26-8-1955 తేదీ 1 గం.వరకు తీసుకొనబడును. టెండర్లు ఆ రోజున నే మధ్యాహ్నం 1-30 గం. లకు అక్కడ హాజరైన వారి సమక్షంలో తెరువబడును. షరతులు, చిన్న చెక్కలు మొదలైనవాటి లోటులకు సంబంధించిన తిది తెరి వివరములు దిగువ సంతకంచేసినవారి ఆఫీసునుంచి ఆఫీసు పనిచేయు కాలంలో చెలుగు రు. 1-0-0 చెల్లించి (వాపసు యివ్వబడదు) పొందవచ్చును.

కె. పద్మనాభ్, ఆఫీసరు ఇన్ చార్జి, అండమాన్ గవర్నమెంటు టింబర్ డిపో, మద్రాసు - 1. టెలిఫోను: నెం. 2410.

★ ★ ఆంధ్రప్రభ ★ ★

సచిత్ర వార పత్రిక

24-8-55

ఇందులో

★ బలహీనుడు (కథ) —శ్రీ వి. ఎస్. చిన్నాం
★ పచ్చి బ్రతికిన కొడుకు (కథ) "వజ్రపాణి"
★ ఏకాకి (సీరియల్) —శ్రీమతి కె. రాజేశ్వరి
★ మామయ్య (కథ) —శ్రీ చక్రవర్తి రంగస్వామి
★ టూప్, కూరంబు వండే పద్ధతి (ప్రమదావనం)
★ దశకుమార చరితం (బాలసభ సీరియల్)
★ చెప్పుల జోడు —శ్రీమతి సరస్వతి
★ శాంతి జన్మ దినోత్సవం (చిత్రపథ)

ఇంకా తెలుపు-నలుపు, ఊహాగానం, నుడి-నానుడి, పల్లెపాటలు, గొలుసుకట్లు, బాలవినోదాలు, ఫోటోలు, చిత్రాలు వగైరా..........

64 పేజీలు		4 అణాలు

SCREEN

(The most popular English Film News Paper.)

ఈ వారం సంచికలో

(స్వాతంత్ర్య వార్షికోత్సవ ప్రత్యేక సంచిక)

'బేబీ' హాలివుడ్ పయనము—బొంబాయి విమానాశ్రయంలోని దృశ్యాలు.

"ఆక్" బటి నదీరా వివాహము—పెండ్లి నిశ్చయమైందట.

విదేశాలలో భారత చిత్రాల గిరాకీ—'సమతల' చిత్రాలకువుండే పోవకాశాల వివరణ.

శాస్త్రవిజ్ఞాన విధానంలో కొత్త దృశ్యాలు — కొత్తగా విడుదలైన జపాన్ చిత్ర సమీక్ష.

ఎవరో తెలుసునా!—సమస్య నెం. 24 ప్రకటన.

మెక్సికో పేరుపడ్డ నటుడు నేడు 'చిన్న చిత్రాల' నిర్మాత — ఉదయకుమార్ జీవితం.

చిత్రాలు: షీలా రమణి (ముఖచిత్రం) కొత్త తార మీను, పాలిన్నిటుల వర్ణచిత్రాలు. నమితా సిన్హా ఫీచర్.

వెల: నాలుగు అణాలు

పాఠకులు తెలుసు కావలసిన కాపీలకు లోకల్ ఏజంట్లవద్ద ఆర్డరు యివ్వండి. లేదా మాకు వ్రాయండి.

సర్క్యులేషన్ మేనేజరు,

"స్క్రీన్"

ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మౌంట్ రోడ్, కొలాబా, బొంబాయి-5.

"ప్రణాళికలకు శ్రమదానమైనా చెయ్యండి"

పత్తికొండ రైతు సభలో మంత్రి వెంకటరావుగారి హితవు

పత్తికొండ, ఆగస్టు 14—పత్తికొండతాలూకా రైతు మహాసభ నిన్న సాయంత్రం 3 గంటలకు హైస్కూలు ఆవరణంలో జరిగింది. సభకు శాసనసభ్యులు శ్రీ వి. హనుమంతరెడ్డిగారు అధ్యక్షత వహించారు.

ప్లానింగ్ శాఖా మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు సభను ప్రారంభించారు. ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీ పి. సీతారామిరెడ్డిగారు సదస్యులకు స్వాగతం చెప్పారు.

తాలూకా కాంగ్రెసు కమిటీవారు మంత్రికి సన్మానపత్రం సమర్పించారు. తాలూకా ప్రజా-సోషలిస్టుపార్టీ తరపున శ్రీ పి రత్నాలుశెట్టిగారు ఒక విజ్ఞాపనపత్రాన్ని సమర్పించారు.

శ్రీ కళా వెంకటరావుగారు సభను ప్రారంభిస్తూ, ఎంతో వెనుకబడిన తాలూకా కనుకనే ఈ తాలూకాను జాతీయ నీటి సరఫరా, పారిశుద్ధ్య ప్రణాళిక క్రింద చేర్చబడిందన్నారు. ఈ సంవత్సరం ఈ తాలూకాలో వివిధ ప్రణాళికలను అమలు జరిపడంకోసం మొత్తం 40 లక్షలు ప్రభుత్వం ఖర్చు పెట్టదలచిందని, జాతీయ విస్తరణ ప్రణాళికా కార్యక్రమంలో కూడా ఈ తాలూకాను చేర్చుతున్నామని, రాష్ట్రంలో అన్ని తాలూకాలలోను జనాభా పెరుగుతూ వుంటే, ఈ తాలూకాలో క్షీణిస్తున్నందుకు ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, కనుక నే ఈ తాలూకా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ప్రస్తుతం ఏ అభివృద్ధి ప్రణాళికను తలపెటినా ప్రజలు సగం ఖర్చు భరించాలని, అలా జరుగనినాడు ఆ ప్రణాళిక అమలు జరగదని చెప్పారు. ఇంకా ఇలా అన్నారు:—

"మీ తాలూకా ఆర్థికంగా కూడా వెనకబడివున్నదని మాకు తెలుసు. కనుకనే మీ నుండి ప్రభుత్వం శ్రమదాన రూపంలో సహాయాన్ని కోరుతోంది. మీరు కోరికలు సమంజసమైనవని మీరు అనుకోవచ్చు. కాని, నామటుకు అవి అంత ప్రధానమైనవి కావు. మానవునికి తిండి, బట ముందు లభించాలి. వాటికోసం ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది. నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించాలి. అందుకు ద్వితీయపంచవర్ష ప్రణాళిక తయారు చేయబడింది. ఆ ప్రణాళిక పూర్తికాగానే దేశం సస్యశ్యామల కాగలదని నేను అనుకోను. మనం చాలా వెనుకబడి వున్నాం. మనకు కావలసిన కనీస అవసరాలను కొంతవరకు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సమకూరుస్తుంది. ప్రభుత్వంచేతిలో ఏ పాతాళ భైరవి మంత్రం లేదు. గారడివాని లాగ అరక్షణంలో మామిడి మొక్క సృష్టించి, పండు ను తయారుచేయలేము. ఒకవేళ ఆ విధంగా సృష్టించగలిగినా, అది మరుక్షణంలో మాయమౌతుంది.

"మీరు కనీసం శ్రమదానమైనా చేస్తేనే కాని ప్రభుత్వం మీకు ఏ సహాయం చేయలేదు. నేను మీకు వాగ్దానా లిచ్చి యిక్కడి నుండి తప్పించుకు పోవాలనిరాలేదు. ఉన్నది ఉన్నట్టుచెబుతున్నాను. అన్ని తాలూకాలకంటె మీ తాలూకా మరొక సంవత్సరంలో ఎంతో అభివృద్ధిచెందుతుంది. ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి ప్రణాళికకు మీరు తోడ్పడండి. మీ రెంతగా తోడ్పడితే, ప్రభుత్వం అంతకు మించి సహాయం చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం తలపెటిన అప్పులకొరకు మీలో ఉన్న వాళ్ళు కొంత యివ్వకతప్పదు. మీ రంతా ఋణానికి డబ్బు యివ్వగలరనే ఆశిస్తున్నాను"

తరువాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్యగారు ప్రభుత్వం వివిధ రంగాలలో సాధించిన అభివృద్ధిని వివరించారు. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ధర్మాల వెంకటరత్నంగారు భూదానోద్యమం గురించి ప్రసంగించారు. ఆహ్వానసంఘం తరపున తాలూకా కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ వనం శంకరశర్మగారు ఆహూతులకు కృతజ్ఞత తెలిపారు.

విద్యుద్దీపాలకు ముఖ్యమంత్రిచే ప్రారంభోత్సవం

సాయంత్రం 6 గంటలకు అదే ఆవరణలో ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు పంచాయతీవారి విద్యుద్దీపములకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంలో జరిగిన సభకు శ్రీ కళా వెంకటరావుగారు అధ్యక్షత వహించారు. శ్రీ వి హనుమంతరెడ్డి (యం యల్. ఏ.), శ్రీ హెచ్. రామలింగారెడ్డి (యం. యల్. ఏ.), శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారలు హాజరయ్యారు. స్థానిక పంచాయతీ బోర్డు తరపున పంచాయతీ అధ్యక్షులు శ్రీ పి. అయ్యపురెడ్డిగారు మంత్రులకు స్వాగతంచెప్పి, సన్మానపత్రాలుసమర్పించారు.

శాసనసభ్యులు శ్రీ వి. హనుమంత రెడ్డిగారు మంత్రుల గుణగణాలను, ప్రజాసేవాతత్పరతను కొనియాడారు. ఆలూరు శాసనసభ్యులు శ్రీ హెచ్. రామలింగారెడ్డి గారు మాట్లాడుతూ రైతుల పంటలను ఇన్‌ష్యూర్ చేసే స్కీమును ప్రభుత్వం అమలు జరపాలని కోరారు. ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ఇలా ప్రసంగించారు:

"ఈనాడు మీ గ్రామంలో యింటింటా విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. నిజంగా మీ గ్రామానికి ఈ రోజు దీపావళి పండుగ. మీ గ్రామాన్ని, మీ తాలూకాను నిత్యకళ్యాణం పచ్చతోరణంలాగా చేసుకొనే శక్తి మీలో వుంది. వెనుకబడినవాళ్ళమని అనుకుంటూ కూర్చుంటే మీ రెన్నటికి ముందుకు రాలేరు కనుక ముందుకువచ్చి మీ కష్టసుఖాలు తెలుపుకుంటే, ప్రభుత్వం సాధ్యమైన తవరకు పరిష్కార మార్గాలను ఆలోచిస్తుంది. మొన్నటి ఎన్నికలలో నందికొట్కూరు, ఈ పత్తికొండ తాలూకాలలో కమ్యూనిస్టు అభ్యర్థుల విజయం తథ్యమని అందరూ అనుకున్నారు. నేను అలానే అనుకున్నాను. అయితే, మీరు సరియైన తీర్పు యిచ్చారు. ఈ రెండు తాలూకాలలో కూడా కాంగ్రెసు అభ్యర్థులను గెలిపించారు. అందుకు మిమ్మల్ని, మీ నియోజక ప్రతినిధి శ్రీ హనుమంతరెడ్డిగారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కాంగ్రెసు పట్ల మీ కున్న అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు ఇకముందు కూడా కాంగ్రెసునే మీరు బలపరచాలని కోరుతున్నాను"

స్థానిక హైస్కూలు నిర్మాణానికి ప్రభుత్వం తక్షణం పూనుకోదలిస్తే, అందుకు కావలసిన రాళ్ళను ఉచితంగా యివ్వడానికి తాను సిద్ధంగా వున్నానని శ్రీ హనుమంతరెడ్డిగారు సభలో ప్రకటించే సరికి సభ్యుల కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.

శ్రీమతి పెండేకంటి లక్ష్మమ్మగారు మాట్లాడుతూ హరిజనులతోపాటు అన్ని కులాలలోని బీదవారికి కూడా సౌకర్యాలు కలిగించాలని కోరారు.

శ్రీ పి. సంజీవరెడ్డిగారు ఈ తాలూకాలో వున్న తాండాలను (సుగాలీ) అభివృద్ధికి తీసుకురావడానికి ప్రభుత్వం పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ పి. అయ్యపురెడ్డిగారి వందన సమర్పణతో సభ ముగిసింది. రాత్రి యిద్దరు మంత్రులు విందు ఆరగించి కర్నూలుకు వెళ్ళిపోయారు.

పంచాయతీ చట్టం సవరణ

ప్రభుత్వం ఆలోచించగలదని మంత్రి శ్రీ నాగేశ్వరరావుగారి వివరణ

కాటూరు, ఆగస్టు 8—స్థానిక స్వపరిపాలనశాఖా మంత్రి డాక్టర్ ఎ. బి నాగేశ్వరరావుగారు 11 వ తేదీ సాయంత్రం యిక్కడికి వచ్చారు. కాటూరు పంచాయతీ బోర్డు తరపున మంత్రికి స్వాగతపత్రం సమర్పించబడింది. దానికి మంత్రి సమాధానమిస్తూ ఇలా చెప్పారు:—

"పంచాయతీలలో కార్య నిర్వహణాధికారిని నియమించడంలో పుద్దేశ్యము పంచాయతీల తీర్మానములను వెంటనే అమలులో పెటడానికే. రోజువారీ సేవోద్యోగిని నియమించితే ఆలస్యము లేకుండా పనులు జరుగుతాయనే వుద్దేశ్యముతో కార్య నిర్వహణాధికారిని గవర్నమెంటు నియమించడం జరుగుచున్నది. కాని, ద్వంద్వ పరిపాలన యేర్పడునట్లు చేసి పంచాయతీ పనులు సాఫీగా సాగకుండా చేయవలెననే వుద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. పంచాయతీల తీర్మానాలను అమలులో పెటని ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుమీద లోకల్ బోర్డుల యిన్‌స్పెక్టరుకు రిపోర్టు యిచ్చినచో వెంటనే తగు చర్య తీసుకొంటారు. పంచాయతీల లోని కార్య నిర్వహణాధికారులను గురించియే గాక, పురపాలక సంఘాలలో వున్న కమిషనర్ల నియామకములను గురించికూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మునిసిపాలిటీ చట్టం కూడా సవరించ చూచుచున్నాము. ఆ తరువాత పంచాయతీల చట్టము కూడా సవరించి, పూర్తిగా ప్రజాస్వామిక సంస్థలుగా వుండులాగున చూడగలను.

"పంచాయతీ చట్టంలోని 61 వ సెక్షన్ క్రింద పోరంబోకులు, 77 వ సెక్షన్ క్రింద చెరువులు ట్రాన్సుఫరుచేసే విషయము ప్రభుత్వం ఆలోచించుచున్నది. కొన్ని పోరంబోకుల మీద గల పంచాయతీలకు గల అధికారములను సద్వినియోగము చేయుచున్న యెడల ఆ దరిమిలా సర్వే సెటిల్‌మెంట్ అయి వీటిని ట్రాన్సుఫరుచేయుటకు గల యిబ్బందులు తొలగిన తర్వాత చేయగలను."

రాయలసీమలో కొత్త రైలుమార్గం

ప్రొద్దుటూరు సభ సూచన

ప్రొద్దుటూరు, ఆగస్టు 12—రాయలసీమలో వేయనున్న నూతన రైలుమార్గాలనుగురించి చర్చించేనిమిత్తం సాయంకాలం స్థానిక ఆర్యవైశ్య పఠనాలయంలో న్యాయవాది శ్రీ కె. రామయ్యశ్రేష్ఠిగారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభకు శ్రీ వి. శ్రీనివాసరావుగారు అధ్యక్షతవహించారు.

నంద్యాలనుండి కోయిలకుంట్ల, బనగానపల్లి, జమ్మల మడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరుమీదుగా కడపకు రైలుమార్గం వేయడం చాల అవసరమని రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయమై తగుశ్రద్ధ వహించి ఈ నూతన మార్గాన్ని నిర్మించాలని శ్రీ కె. రామయ్య శ్రేష్ఠిగారు, తదితరులు అన్నారు. రాయలసీమ శాసనసభ్యులు 28 మంది యీ సందర్భంలో యిచ్చిన సలహాను ఆమోదించారు.

శ్రీ వి. శ్రీనివాసరావుగారు అధ్యక్షులుగాను శ్రీయుతులు కె. బాలనారాయణరెడ్డిగారు, కె. రామయ్య శ్రేష్ఠిగారు సంయుక్త కార్యదర్శులుగాను ఒక "నూతన రైలుమార్గ నిర్మాణ సలహా సంఘం యేర్పాటు గావించబడింది. ఇది నూతన రైలుమార్గ నిర్మాణానికి తగిన కృషి చేస్తుంది.

ఈ సందర్భంలో శ్రీ కె. బాలనారాయణ రెడ్డి, శ్రీ కె. రామయ్యశెట్టిగార్లు రైలుమార్గాలు నిర్మించే అధికారులను కలుసుకొని ఈ రైలుమార్గం నిర్మాణావశ్యకతను తెలియజేయాలని తీర్మానించబడింది.

కడప జిల్లా కంతటికీ వ్యాపారానికి అతి ముఖ్యమైన ప్రొద్దుటూరు పరిసరాలనుండి వెళ్ళే ప్రయాణీకుల సౌకర్యార్థం "ఎర్రగుంట్ల రైల్వేస్టేషనువద్ద "జనతా ఎక్స్‌ప్రెస్" ఆపుదల ఏర్పాటుచేయాలని రైల్వే అధికారులను కోరుతూ మరొక తీర్మానం చేశారు.

వేంపల్లె, ఆగస్టు 16—అనంతపురం జిల్లా ధర్మవరం వాస్తవ్యులు శ్రీ పల్లా తాతయ్యగారి జ్యేష్ఠపుత్రుడు, వేంపల్లె ఫారెస్టు రేంజి ఆఫీసరు అయిన చిరంజీవి నాగేంద్రుడు బి. యస్ సి., అను వరునకును కడపజిల్లా యెర్రగుంట్ల వాస్తవ్యులు శ్రీ చింతల చన్నయగారి పుత్రిక సౌభాగ్యవతి చంద్రాదేవి అను వధువునకును తిరుచానూరులోని అలిమేలుమంగమ్మ సాన్నిధ్యంలో వివాహం చాలా వైభవంగా జరుపబడింది.

తెలుగునాడు

ప్యాపలి ఇటీవల భారత సేవక్ సమాజ్ అధ్యక్షులు శ్రీ డి. జి సూర్యనారాయణమూర్తి (స్థానిక సబ్ రిజిస్ట్రారు) గారిచే ఆంధ్ర నీలగిరినుంచి కలవాట్లకు రోడ్డు నిర్మించడానికి శంకుస్థాపన చేయబడింది. సమాజ్ సభ్యులు, ధనికవర్గంవారు, సానికోద్యోగులు, తదితర గ్రామస్థులు కూడా కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొని త్రవ్వుట, రాళ్లు చేర్చుట వగైరా పనులు స్వయంగా చేశారు పిమ్మట సమావేశమునకు హాజరైన వారందరూ మేళతాళములతో గ్రామంలో పూరేగింపు జరిపారు ఈ సంఘసభ్యులు వారి శక్త్యానుసారం ఐచ్ఛికంగా శ్రమదానం చేయుటకు సమాజంవారు నిర్ణయించారు.

• •

స్థానిక సబ్ రిజిస్ట్రారు శ్రీ డి జి. సూర్యనారాయణమూర్తిగారు గ్రామ ప్రముఖులను సమావేశపరచి స్థానిక హైస్కూల్లో అదనపు వసతి సౌకర్యములను కలిగించుటకు, కొండల పైన వున్న ఈ గ్రామమును మద్రాసు రాష్ట్రములోని ఉదకమండలపు స్థాయికి అభివృద్ధిపరచుటకు, గుత్తి నుండి ఆంధ్ర రాజధానియైన కర్నూలుకు రైలుమార్గ నిర్మాణమునకు గ్రామమునకు కావలసిన యితర సౌకర్యముల విషయమై కృషి చేయుటకు 20 మంది సభ్యులతో జాతీయ విస్తరణ సేవా సమితిని ఏర్పాటుచేశారు సమితి సభ్యులు శీఘ్రములోనే జతగూడి కార్యక్రమములు నిర్ణయించుకొననున్నారు. గ్రామస్థులందరు సమావేశానికి హాజరైనారు సమావేశానంతరము సబ్ రిజిస్ట్రారుగారిచే తేనీటివిందొసంగబడినది.

సామర్లకోట స్థానికోన్నత పాఠశాలా ఆవరణంలో ఇటీవల స్వయంసేవక యువజన సంఘంవారికి వీడ్కోలిచ్చు సమావేశం జరిగింది. సభకు కాకినాడ పి ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు అధ్యక్షత వహించారు శిబిరంపు కమాండెంట్ శ్రీ శర్మగారు ప్రిన్సిపాల్‌గారిని సభ్యుల కెరుకపరచారు. శ్రీ గోపాలకృష్ణమూర్తిగారు ప్రసంగిస్తూ స్వయం సేవకులవల్ల దేశాని కెంతయినా లాభం వుంటుందని కాయకష్టం చేసుకొని జీవించే సామాన్య ప్రజానీకంకంటె మనకే దేహదార్ఢ్యం బాగా వుంటుందని చెప్పారు కూడా. జిల్లా విద్యా శాఖాధికారి ఎన్. వేణుగోపాల నాయుడుగారు తాము ప్రారంభించిన శిబిరాన్ని క్రమశిక్షణంలో నడపించి విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తిచేయించిన పాఠశాలా ప్రధానోపాధ్యాయులు శ్రీ కే. సోమసుందర శాస్త్రిగారికి, తదితరులకు అభినందనాలు తెలియజేశారు.

కోవెలకుంట్ల గత 9 వ తేదీన కోవెలకుంట్ల ప్రొహిబిషన్ సబ్ ఇన్‌స్పెక్టరు శ్రీ సి. సుబ్బారావుగారు తన సిబ్బందితో సహా బిజినేపేముల గ్రామం నుండి కోవెలకుంట్ల గ్రామానికి దొంగరవాణా అవుతున్న 15 గ్యాలనుల సారాయిని పట్టుకొని స్వాధీన పరచుకున్నారు ఈ సందర్భంలో ఎరుకల వెంకటన్న కుమారుడు జంబులన్న, ఎరుకల బాలన్న కొడుకు జంబులన్న, నాగన్న అను వారలను అరెస్టుచేసి కోవెలకుంట్ల సబ్ మేజిస్ట్రేటు కోర్టులో ఛార్జి షీటు దాఖలు చేశారు.

పశ్చిమగోదావరిజిల్లా కాంగ్రెస్ ఎన్నికలు

పోటీలేకుండా భీమవరం తాలూకానుంచి

భీమవరం, ఆగస్టు 12—భీమవరం తాలూకాలో జిల్లా కాంగ్రెస్ సభ్యులుగా పోటీలేకుండా దిగువ పేర్కొన్న సభ్యులు ఎన్నికైనట్లు పశ్చిమ గోదావరిజిల్లా కాంగ్రెస్ ఎన్నికల ఆఫీసర్ శ్రీ దాట్ల బలరామరాజుగారు ప్రకటిస్తున్నారు.

శ్రీ కలిదిండి పుల్లంరాజు (తోలేరు), శ్రీ గుద్దటి నరసింహామూర్తి (వీరవాసరం), శ్రీ నల్లపరాజు వెంకటతిరుపతిరాజు (శృంగవృక్షం), శ్రీ దండు వెంకట్రాజు (విస్సాకోడేరు), శ్రీ మణిమెట్ల శ్రీనివాసరావు (బేతపూడి), శ్రీ చక్రవధానుల రెడ్డి ప్పదన్నజీ (గొల్లవానితిప్ప), శ్రీ మంతెన కృష్ణంరాజు (చెరుకుమిల్లి), శ్రీ ముదునూరి వీరరాఘవరాజు (కోలనపల్లి), శ్రీ దంతులూరి రామరాజు (కోపల్లె), శ్రీ మూంతి అప్పలస్వామి (ఉండి), శ్రీ మంతెన అప్పలరాజు (గరగపర్రు), శ్రీ వేగేశ్న కనకదుర్గ సత్యనారాయణరాజు (పాందువ్వ), శ్రీ భూపతిరాజు బాపిరాజు (సిద్ధాపురం), శ్రీ మంతెన వెంకటనరసింహరాజు (అయి భీమవరం)గార్లు.

పాలకోడేరు, కొనితివాడ, భీమవరం పట్టణముల నియోజకవర్గాలకు పోటీ వున్నది

భీమవరం తాలూకా కాంగ్రెస్ సభ్యులు

భీమవరం తాలూకా కాంగ్రెస్ సభ్యులుగా పోటీలేకుండా ఎన్నికైనవారు:—శ్రీ వానపల్లి మారయ్య, శ్రీ మల్లారెడ్డి వెంకటసుబ్బారావు, శ్రీ మంతెన రామరాజు, శ్రీ పెన్మెత్స నరసింహరాజు, శ్రీ సవరం అర్జునుడు, శ్రీ నిమ్మల అప్పారావు, శ్రీ దివ్వి వెంకటరెడ్డి, శ్రీ అల్లూరి వెంకటపతిరాజు, శ్రీ తమ్మినీడి సూర్యనారాయణ, శ్రీ కడలి బుల్లి వెంకన్న, శ్రీ సమతం రామచంద్రుడు, శ్రీ కురెళ్ళ సూరన్న, శ్రీ సింపురపు సింహాచలం, శ్రీ భూపతిరాజు గోపాలరాజు, శ్రీ కూనపరాజు గోపాలరాజు, శ్రీ కేశ్సాగడ భాస్కర రామమూర్తి, శ్రీతమ్మనాన సుబ్బారావు, శ్రీ కట్టా సుబ్బారావు, శ్రీ సాగి సర్రాజు, శ్రీ కలిదిండి నారాయణరాజు, శ్రీ గొడవర్తి పెదపుల్లయ్య, శ్రీ తాళ్ళూరి వీర్రాజు, శ్రీ దుద్దరాజు రామలింగరాజు, శ్రీ కలిదిండి సీతారామరాజు, శ్రీ ముదునూరి నాగరాజు, శ్రీ వేగేశ్న సూర్యరాజు, శ్రీ యరకరాజు సత్యనారాయణరాజు, శ్రీ తమ్మినీడి జగపతిరామయ్య, శ్రీ గొడవర్తి సుబ్బారావుగార్లు.

పాలకోడేరు నియోజకవర్గంలో పోటీ వున్నది

ప్రొద్దుటూరులో ఎరువుల కొరత

ప్రొద్దుటూరు, ఆగస్టు 10—ఈ తాలూకాకు అవసరమైన దాదాపు 1500 టన్నుల రసాయన ఎరువులకుగాను ప్రస్తుతం వ్యవసాయ శాఖవారి ఆఫీసులో సుమారు 130 టన్నుల ఎరువు మాత్రమే వున్నట్లు తెలుస్తున్నది. ఈ నిల్వలు తాలూకావసరాలను తీర్చడాని కెంతమాత్రం చాలదు.

ఈ పట్టణంలో 8 మంది వ్యాపారస్తులు గలరు. వారివద్ద బొత్తిగా నిల్వలు లేవు. వ్యవసాయ తరుణం ఆసన్నమైంది. సింద్రీ ఎరువులనుగాని, విదేశాలనుండి దిగుమతి చేయబడిన ఎరువులనుగాని సత్వరం ఇచ్చటికి పంపనిచో రైతులు ప్రమాదమైన పరిసితిని యెదుర్కొనవలసివస్తుంది ధాన్యం ధరలు పడిపోయిన ఈ గడ్డు రోజులలో ఎరువులను బ్లాక్ మార్కెట్లలోగాని హెచ్చు ధరలకుగాని కొనవలసివస్తే రైతులు మరింత క్రుంగిపోగలరు. కాబట్టి ప్రభుత్వం రైతుల అవసరాలను గుర్తించి కావలసిన ఎరువులు సకాలంలో సరఫరా చేయాలని రైతాంగం ఆశిస్తున్నది.

బురీగంగ, సీతాలాఖ్య నదులు ఇంకా పొంగినందున ఢాకా నారాయణ్‌గంజ్ పట్టణాలకు వరద ప్రమాదం హెచ్చింది.

పశ్చిమగోదావరిజిల్లా పంటకాల్వల మరమ్మత్తు

వెంటనే చేయించాలని సూచన

మద్రాసు, ఆగస్టు 12—ఆంధ్రరాష్ట్ర చెరుకు పుత్పత్తిదార్ల సంఘ సహాయకార్యదర్శి శ్రీ తంగిరాల కృష్ణానంద తిలక్‌గారు ఇలా వ్రాస్తున్నారు:

"పశ్చిమగోదావరి జిల్లాలో పంటకాల్వల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. ఈ కాల్వలు మొదట ఏర్పర్చ విస్తీర్ణం కన్నా యిప్పుడు ఆ కాల్వలకు సంబంధించిన లెక్కలు ఎంతెంత పెరిగినవో చూస్తే తెలియగలదు ఈ పెరగడం లెక్కలలోనికి రాకుండా ఎన్ని భూములు, పుంతలు, పోరంబోకులు సాగవుతున్నాయో లెక్క లేదు. దీనిని అదుపులో పెట్టలేకపోతున్నారు గ్రామ పెత్తందార్లు, ప్రభుత్వంవారు కూడాను. ఇందువల్ల పంట కాల్వలకు సంబంధించిన రైతులు వారి పొలాలలోనికి నీరు ఆయా విస్తీర్ణాలకు పాగు కాక పోవటం వల్ల కాల్వలకు గండ్లు పెటడం, ఈ గండ్లు పోడు అవసరాలు తీరినా కట్టకపోవడం స్థానిక అధికార్లు కట్టించలేక పోవడంవల్ల భూములు ముదుగు దెబ్బకు కూడా గురి అవుతున్నాయి.

"కాల్వ మొగలలో నీటు తీయుచుండడం వల్ల కాల్వలమధ్య లగాయితు చివరవరకు కాల్వలుఇప్పటివరకుమరమ్మత్తులుచేయనికారణంవల్లనీరుసప్లయికి ఎంతగానోఇబ్బందికలుగుతున్నది నాలుగుసంవత్సరాలనుంచి గోదావరి నీటిమట్టం దిగజారుతున్న రోజులలో నీటి సప్లయికి రైతులు ఎంత అవస్థపడుతున్నారో ప్రత్యేకంగా వివరించ నక్కరలేదు. ఇట్టి కాల్వలు మద్రాసు పేరవలి స్కీములో చూడవచ్చును. నీటి సప్లయికి రైతులు కాల్వమట్టాలనుబట్టి, వారి వారి భూములు మెరకలు తీయుచుండడం జరుగుతోంది ఈ మెరకలు తీయడంలో రైతులు గత సతమత మవుతున్నారు. ఈ మెరకలు తీయుటలో ఎంత సొమ్ము ఖర్చుపెటి ఎంత నష్టమునకు గురిఅగుచున్నారో గ్రామాలలో రైతాంగ పద్ధతులు తెలసినవారికి బాగుగా తెలసును. ఇట్లా పల్లం చేసుకున్న భూములు వర్షాకాలంలో ముదుగు నీటివల్ల నష్టమునకు గురిఅగుచున్నవి.

ముదుగు కాల్వల పరిస్థితి

"పంటకాల్వల పరిసితి కంటె ముదుగు కాల్వల పరిసితి మరీ అధ్వాన్నంగా వుంది. ఈ ముదుగు కాల్వలు జమీందారీ గ్రామాలగుండా పోయిన చోట్ల గట్లకు కన్నాలు లేవు సిల్టు పేసుకొని గుర్రపు డెక్కలో పూడిపోయినవి. రైతాంగం యీ కాల్వల బాగుకు తోడ్పడలేరు. పెద్ద రైతాంగం శ్రద్ధ వహించక పోవడం వల్ల ప్రతి సంవత్సరం రెమిషన్ను ఆయినా ఇస్తున్నారు. కాని ప్రభుత్వంవారు ఈ కాల్వ పరిసితులలో శ్రద్ధ వహించుటలేదు. గొంతేరు ముదుగు కాల్వలవంటివి ఈ వర్షాకాలంలో పొంగి వెయ్యి ఎకరాల చెరకుతోటలు వగైరాలకు తీరనినష్టం కలుగచేస్తున్నవి.

"కావున రైతులు ప్రభుత్వం విపులంచేత డెల్టా ప్రాంతంలోని పంటకాల్వలు, ముదుగు కాల్వల పరిస్థితులు విచారించి తగు నివారణోపాయాలు అరయలేని యెడల రైతాంగం దిగజారి ఉత్పత్తికి నష్టం రాగలదు, కావున ప్రభుత్వంవారిని తగు శ్రద్ధ వహించవలసినదిగా కోరుతున్నాను."

కర్నూలు, ఆగస్టు 17—1955-56 వ సంవత్సరంలో చెరుకుపంటల పోటీల పథకాన్ని అమలుపరచడానికి, ఆ పథకాన్ని చెరుకుపంట బాగా పండే జిల్లాలన్నిటికి విస్తరింపజేయుడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్ చేసిన ప్రతిపాదనలను ఆంధ్రప్రభుత్వం ఆమోదించింది. ఈ సందర్భంలో 36 తాలూకా బహుమతులను, 8 జిల్లా బహుమతులను, రాష్ట్రస్థాయిల్ ఒక బహుమతిని యివ్వడానికి 3,200 రూపాయలకు మించకుండా ఖర్చుచేయుడానికి అనుమతించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం మంజూరు చేసింది తాలూకా స్థాయిలో జరిగే పోటీలలో పంద మంది ఆయినా పాల్గొనపడే బహుమతి యివ్వబడదు.

త్వరలో డ్రెయినేజి స్కీముల అమలు

మంత్రి నాగేశ్వరరావుగారికి జగ్గయ్యపేట పంచాయితీబోర్డు విజ్ఞాపన

జగ్గయ్యపేట, ఆగస్టు 13—స్థానిక సంస్థల శాఖా మంత్రి డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావుగారు నిన్న యిక్కడికి వచ్చారు. స్థానిక కాంగ్రెసు సంఘం వారు పంచాయతీ వారు మంత్రికి స్వాగతమిచ్చి పూలమాలలువేశారు. పిమ్మట అల్పాహారవిందు చేశారు.

పిమ్మట బోర్డు హైస్కూలు పాకలలో కాంగ్రెసు కమిటీవారు ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగ్గయ్యపేట పంచాయతీ బోర్డు వారు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

ఈ గ్రామప్రజలు మంచినీటికై పడుతున్న బాధలను తొలగించి నీటికొరత తీర్చుటకు తయారుచెయ్యబడిన అయిదు లక్షల రూపాయల ప్రణాళికను వెంటనే అమలుపరచవలెనని, డ్రెయినేజి స్కీము అమలుకు ప్రజలు పంచాయతీలవారు, సగం ధనం పెచ్చించడానికి సంసిద్ధంగా వున్నారని ప్రభుత్వం స్కీమును వెంటనే అమలుపరిచి దోమలబాధ, అంటువ్యాధుల వ్యాప్తి, అరికటాలని రోడు మొదలైన ప్రజాసౌకర్యాలకు పంచాయతీ తీర్మానం చేసి, ధనంవుండీ కూడా ఇంజనీరింగు శాఖ సహకారం లేక ఎండ్ల తరబడి పనులు జరగకున్నవని పన్ను చెల్లించే ప్రజలు పంచాయతీని తూర్పార బడుతున్నందున ఆయా పనులు వెంటనే అమలు జరుగునట్లు చూడవలసిందని వినతి పత్రంలో కోరారు.

కాంగ్రెసు సంఘం తరపున శ్రీ సాధు రామకృష్ణయ్యగారు సమర్పించిన వినతి పత్రంలో స్థానిక పాలనకు అర్హత అవసరమని నిర్ణయించి, అర్హత కలిగించడానికి శిక్షణాలయముల నెలకొల్పి వాటిలో పుత్తీర్ణులైన వారినే సభ్యులుగా ఎన్నుకొనే ఏర్పాటు చేసే సుపరిపాలనకు ఉపకరించ గలదని సూచించారు

పన్నుల మూలగా వచ్చే ద్రవ్యంలో విశేషం సిబ్బంది ఖర్చులే యగుచున్నవని ఆ సిబ్బంది వారివారి విధులను సక్రమంగా నిర్వహించుట లేదని గాన సిబ్బందిని కనీస అవసరములకు తగ్గించడట అవసరమని విన్నవించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుకు గల విస్తృతాధికారముల వలన విధుల నిర్వహణ వారి చిత్త వృత్తులపై ఆధారపడి జరుగుచున్నదన్నారు.

భారతీయ జనసంఘం తరపున మంత్రికి వినతి పత్రం సమర్పించుచూ, జగ్గయ్యపేట పంచాయతీ పాలనలో ప్రజలపాట్లు, రోడ్లు, సైడ్ కాలువలు దుస్థితి, దుర్గంధపూరితమైన సందుగొందులు స్వయంగా చూడవలసిందిగా కోరారు.

మంత్రి వినతి పత్రాలకు కృతజ్ఞత తెలుపుతూ, ఇలా చెప్పారు.

"రోడ్లను, మురుగుకాలువలను, పూదాసు, వాటిని సక్రమంగా వుంచునట్లు చర్యగైకొనవలసిందిగా ఆయా అధికారులకు ఉత్తరువు చేస్తాను మద్యనిషేధం గురించి చేయతగిన దంతా చేస్తాను. అవినీతి, లంచగొండితనం మొదలైన ఆరోపణలు ఏ ఉద్యోగిపై నున్నను విచారించి చర్య గైకొనబడగలదు"

తరువాత మంత్రి డాక్టర్ కె. శోభనాద్రిగారింటికి వెళ్ళి వారిని పరామర్శించి బెజవాడ వెళ్ళారు.

రవీంద్రుని వర్ధంత్యుత్సవం

రాజమహేంద్రవరంలో

రాజమండ్రి, ఆగస్టు 11—గవర్నమెంటు ట్రెయినింగ్ కాలేజి పుపాధ్యాయుల సంఘం ఆధ్వర్యాన ఈనెల 8 వ తేదీని రవీంద్రనాథ టాగూర్ వర్ధంత్యుత్సవం జరుపబడింది.

సభకు కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ కె వి పున్నయ్యగారు అధ్యక్షత వహించారు. ఆయన కవిగా తత్వవేత్తగా టాగూరు మహాశయుని గొప్ప తనాన్నిగురించి ప్రసంగిస్తూ, భారతదేశమునకేగాక, ప్రపంచానికి ఆయన యిచ్చిన సందేశాన్ని తెలియజేశారు.

"గీతాంజలి"నుంచి కొన్ని గేయాలను చదివిన తర్వాత శాంతినికేతన్‌లోని జీవితాన్ని తెలియజేసే ఫిల్ము ప్రదర్శనంతో కార్యక్రమం ముగించారు.

• • •

'ఆంధ్రసంస్కృతీ పరిషత్' ఆధ్వర్యాన విశ్వకవి రవీంద్రుని వర్ధంత్యుత్సవం సాహితీ మందిరంలో జరిగింది. శ్రీ వెలమకన్ని శ్రీరామమూర్తిగారు సమావేశానికి అధ్యక్షత వహించారు.

శ్రీ పోరంకి దక్షిణామూర్తిగారు రవీంద్రకవిని షెల్లీతో పోల్చుతూ, ప్రఖ్యాతాంగ్ల సాహిత్యంతో సరితూగగల కావ్యాలను సృష్టించిన ఆయన ప్రజ్ఞను గురించి చెప్పారు.

శ్రీ చామర్తి కనకయ్యగారు మాట్లాడుతూ యిలా అన్నారు: "అంతరంగంలో ఉద్బుద్ధమయే భావ పరంపరలను వినూత్న మార్గాలలో అభివ్యక్తం చేయుడం తాత్వికుల, కవీంద్రుల లక్షణం. అటి మనీషులలోరవీంద్రులొకరు జాతీయవాదిగా, కవిగా, తాత్వికుడుగా ఆయనకు గల ప్రత్యేకత భారతీయులకు గౌరవప్రదం"

"విశ్వ సాహిత్యరంగంలో నూతన అధ్యాయాన్ని ఆరంభించిన ప్రత్యేకతను పొందడమే కాకుండా, లలిత కళలపై ఆయనకు గల మక్కువ వారి హృదయ సౌకుమార్యాన్ని వ్యక్తీకరిస్తుంది." అంటూ శ్రీ నిమ్మగడ్డ సుబ్బారావుగారు ప్రసంగించిన తదుపరి రవీంద్రుని కావ్యాలపై అధ్యక్షులు మూల సమీక్ష నిచ్చారు.

శ్రీ పాండురంగ విఠల్ వందనాలతో సభ ముగిసినది.

వేనాడులో సంక్షేమ సంస్థ

మహిళాసంఘం ఆధ్వర్యాన సంస్థాపన

మదరాసు, ఆగస్టు 16—కేంద్ర సమాజ సంక్షేమ సంస్థవారి సహాయ సమాజంవారి ప్రణాళికను అనుసరించి ఆంధ్ర మహిళాసభ సంఘం సంక్షేమ యోజన సమితి వారిచే సూళ్ళూరుపేట తాలూకా వేనాడు ద్వీప గ్రామంలో ఈనెల 8 వ తేదీన మాతా శిశుసంరక్షణ కేంద్రం ప్రారంభించబడింది. శ్రీ టి. వేణుగోపాలరెడ్డిగారి అధ్యక్షతన సభ జరిగింది. ఆంధ్ర సాంఘిక సంక్షేమ డైరెక్టరు శ్రీ టి. ప్రభాకరరావుగారు కేంద్రానికి ప్రారంభోత్సవం జరిపారు. మదరాసునుంచి ఆంధ్ర మహిళాసభ ప్రాజెక్టు కమిటీ సభ్యులు ఆంధ్ర బాలానంద సంఘ కార్యవర్గ సభ్యులు, ఆంధ్రరాష్ట్ర స్త్రీ జనాభ్యుదయ శాఖ ఆఫీసరు కుమారి జమునా బాయిగారు కూడ ఈ ఉత్సవానికి వచ్చారు.

సూళ్ళూరుపేట తాలూకాలో పులికాటు సరస్సులో తడకు సుమారు 8 మైళ్ళ దూరంలో వున్న ఈ ద్వీప గ్రామమునకు నాటు పడవలలో ఎంతో ఉత్సాహంతో, పిల్లలు, పెద్దలూ ప్రయాణం చేసి, ఒక మైలు నడిచి, కేంద్రానికి చేరారు, సభాస్థలం మహిళా ప్రేక్షకులతో క్రిక్కిరిసి పోయింది. సభికులను ఆహ్వానిస్తూ కన్వీనరు శ్రీమతి న్యాయపతి కామేశ్వరమ్మగారు, తాము ఇదివరలో ఆ తాలూకాలో అయిదు కేంద్రాలు స్థాపించినామని, ఇది ఆరవ కేంద్రమని ముఖ్యంగా ఎటువంటి సంక్షేమవసతులులేని, ఈ మూలప్రదేశాలలో ఈ కేంద్రాలను పెట్టి, స్త్రీ, బాల సంక్షేమానికి తోడ్పడడమే తమ ఆశయమని అందులకు ప్రజలు కూడా తగు సహకారం, ఉత్సాహం చూపుతున్నారని అన్నారు.

శ్రీ వేణుగోపాల రెడ్డిగారు, వేనాడులంక అభివృద్ధి కొరకు తాము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని ఎన్నో విధాల ఒత్తిడిచేస్తూ వచ్చామని ఇప్పుడు కేంద్ర సాంఘిక సంక్షేమసంస్థ వారి సహాయంవల్ల ఈ కేంద్రం స్థాపించబడడం చాలా హర్షణీయమన్నారు. ఇకముందు ఆంధ్రప్రభుత్వం వారు లంక గ్రామాలైన శ్రీహరికోట, వేనాడు, ఇరకం ద్వీపాల అభివృద్ధిని గురించి ఎక్కువ శ్రద్ధ చూపుతారని తాము ఆశిస్తున్నామన్నారు.

ఆంధ్ర సాంఘిక సంక్షేమ డైరెక్టరు శ్రీ టి. ప్రభాకరరావుగారు కేంద్రంలోని "సేవాజ్యోతి"ని వెలిగించి, ఇట్టి కేంద్రాలను సాపించడం చాలా అవసరమని ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం తమ కెంతో సంతోషమని, ముఖ్యంగా బీదవారికి ఈ ప్రసూతికేంద్రం ఉపయోగించగలదనిఅన్నారు. వారి సంతోష సూచకంగా వెనుకబడిన జాతుల వారికి ప్రసూతి సౌకర్యంకొరకు ఇప్పటివరకు ప్రారంభించబడిన ఆరు కేంద్రాలకు ఒక్కొక్కదానికి 50 రూపాయల చొప్పున విరాళం ఇస్తామని అన్నారు.

ఆంధ్ర స్త్రీ జనాభ్యుదయశాఖ ఆఫీసరు కుమారి జమునాబాయిగారు ఆంధ్ర దేశంలో ఇటువంటి సంక్షేమ ప్రణాళికలు ఎన్నెన్ని విధాల అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్ర ప్రభుత్వం, ప్రజలు కలసి నిర్వహిస్తున్నారని తెలియజేస్తూ, ఇంకా స్త్రీల సంక్షేమ కార్యక్రమం ఎంతో ఉన్నదనిచెప్పారు.

శ్రీమతి యస్. సుభద్రమ్మగారు కుగ్రామాలలోని గర్భిణీస్త్రీలు పడే బాధలను వివరిస్తూ ఇటి ప్రసూతి కేంద్రాల ఆవశ్యకతను తెలియజేశారు.

ఆంధ్రాస్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు సలహా సభ్యులు శ్రీ న్యాయపతి రాఘవరావుగారు, ప్రతి కేంద్రంలోను బాలానంద శాఖలను పెటవలసిన ఆవశ్యకతను వివరించారు.

"నవజీవన" పత్రికా సంపాదకులు శ్రీ బి. సుబ్బారావుగారు ఇప్పుడు ప్రజాసేవికలు, వెనుకబడినజాతుల అభివృద్ధికిగాను చేస్తున్న కృషిని కొనియాడారు. ద్వీపగ్రామాలలో విద్యాసౌకర్యాలు, రాకపోకలకు రహదారి సదుపాయాలు మొదలగు అవసరాలను గురించి ఇరకం గ్రామవాసులు శ్రీ జి ఆర్. కన్నయ్యనాయుడుగారు మాట్లాడారు, వేనాడు గ్రామస్థుల తరపున శ్రీ పి. మాణిక్యంగారు మాట్లాడారు వెల్లియార్ నుండి వచ్చిన శ్రీ డి. రామలింగారెడ్డిగారు, ప్రభుత్వం వారు ప్రజాభ్యుదయం పట్ల చూపుతున్న శ్రద్ధను కొనియాడుతూ, వేనాడువంటి లంకల అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యమివ్వాలని తెలియజేశారు. శ్రీ రాజు మొదలిగారు, ఆ పరిసర గ్రామంలోని వారందరూ ఏకీభావంతో ఈ ప్రణాళికను అమలు జరుపడంలో కేంద్ర సంక్షేమ బోర్డు వారిని సహకరించాలని చెప్పారు.

ఆంధ్ర బాలానంద సంఘ కార్యదర్శి శ్రీమతి డి. భోగులాంబగారి పర్యవేక్షణ క్రింద బాలానందం బాలలు నృత్యగాన వినోదాలను ప్రదర్శించి ప్రేక్షకుల నానందపరిచారు. సూళ్ళూరుపేట బోర్డుహైస్కూలు బాలలు కూడా కొన్ని నృత్యాలను ప్రదర్శించారు. ప్రాజెక్టు కమిటీ సభ్యురాలు శ్రీమతి జి లీలగారి వందన సమర్పణతో కార్యక్రమం పూర్తి అయింది.

హోటల్ వర్కర్ల ఫెడరేషన్

తెనాలి, ఆగస్టు 13—ఆంధ్ర రాష్ట్ర హోటల్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీ హెచ్. సుబ్బారావు క్రింది ప్రకటన చేస్తున్నారు.

"ఈ నెల 25 వ తేదీ విజయవాడలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యాన జరుగునట్లుగా ప్రకటించబడిన రాష్ట్ర హోటల్ వర్కర్స్ ఫెడరేషన్ కన్వెన్షన్‌తో ప్రస్తుతం హోటలు వర్కర్ల శ్రేయోభివృద్ధికై వివిధ జిల్లాలలో అనుబంధ సంస్థలతో పనిచేస్తున్న ఆంధ్ర రాష్ట్ర హోటల్ వర్కర్స్ ఫెడరేషన్‌కు ఎటి సంబంధంలేదు. సోదర ఫెడరేషన్ సభ్యులు యెవరును కన్వెన్షన్‌కు ప్రతినిధుల పంపి గాని, మరి యే విధంగాగాని పాల్గొనరాదని కోరుతున్నాను." (స్వ. వి)

గుట్టూరులో గాజుల పరిశ్రమ శిక్షణ కేంద్రం ప్రారంభం

హిందూపురం, ఆగస్టు 12—అనంతపురం జిల్లా గుటూరు గ్రామంలో ప్రభుత్వ గాజుల పరిశ్రమ శిక్షణ కేంద్రానికి వాణిజ్య, పరిశ్రమల శాఖా డైరెక్టర్ శ్రీ పి పోలిరెడ్డిగారు 9 వ తేదీన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంలో జరిగిన సభకు శ్రీ కల్లూరి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు.

శ్రీ పి. పోలిరెడ్డిగారు తమ ప్రసంగంలో పూర్వం గుట్టూరు గాజుల పరిశ్రమకు ప్రాధాన్యం వహించినదని, కాలక్రమేణ నవీన ఆకర్షణలురావడంవల్ల ఈపరిశ్రమ నశించిపోయినదని అన్నారు. ఇంకా ఇలా చెప్పారు:

"ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేతి పరిశ్రమలను ప్రోత్సహించదలచి గాజులు పూసలు, అద్దకపు వస్త్రములు, నరసాపురం జరీ, రేను పరిశ్రమ, కొండపల్లి బొమ్మలు, ఏలూరు తివాసీలు, జముకానములు మున్నగు పరిశ్రమల సభివృద్ధిపరచడానికి ప్రయత్నిస్తున్నది. అఖిల భారత చేతి పరిశ్రమల సభివృద్ధి సంఘంవారు గాజు పరిశ్రమ అభివృద్ధికిగాను రాష్ట్రంలో చిత్తూరుజిల్లా రేణిగుంటలోను, అనంతపురం జిల్లా గుటూరులోను, విశాఖజిల్లా సింహాచలంతోను కేంద్రాలు సాపించడానికి అనుమతించినారు. రేణిగుంటలో కేంద్రం మూడునెలల క్రితమే ప్రారంభించబడింది. సింహాచలంలో త్వరలో కేంద్రం ప్రారంభం కాగలదు. ఈ కేంద్రాలలో ఈ పరిశ్రమలను వృత్తిగా జీవనం చెయ్యదలచిన బాలురకు మాత్రమే నవీన పద్ధతులపై, నవీన పరికరాలతో గాజులను ఉత్పత్తిచేసే విధానంలో శిక్షణ ఇవ్వబడుతుంది.

"ఏ పరిశ్రమ అయినప్పటికిని అభివృద్ధి చెందుటకు—ముఖ్యంగా ఈ పరిశ్రమకు కావలసిన ముడిపదార్థం ముఖ్యావసరం రాష్ట్రంలో యిప్పటివరకు గాజులు, పూసలు పరిశ్రమదారులు వారి ముడి పదార్థమైన "ముద్దగాజు" దూరదేశములైన ఫిరోజాబాద్ వంటి స్థలాల నుంచి తెప్పించుకొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గూడూరులో ఈ సంవత్సరమే ఒక ఫ్యాక్టరీని స్థాపించినది కాన పరిశ్రమదారులు 'ముద్దగాజును' ఇచ్చటి నుంచి చౌక ధరలకు త్వరగా తెప్పించుకొనవచ్చును.

"ఆంధ్రరాష్ట్రంలో సంవత్సరానికి సుమారు 50 లక్షల రూపాయల గాజులు అమ్మబోతున్నందున, ఇతర దేశాలనుంచి జరుగు దిగుమతులు అతి స్వల్పంగా నున్నందున, ఈ పరిశ్రమకు వ్యాపారమున్న ఎక్కువ పోటీకూడ వుండదు. పరిశ్రమాభివృద్ధికి రాష్ట్రమున అన్ని విధాల అవకాశాలు గలవు."

శ్రీ కల్లూరి సుబ్బారావుగారు మాట్లాడుతూ, ఇటువంటి పరిశ్రమలు దేశంలో అన్ని కేంద్రాలలో నెలకొల్పబడాలని, దేశభాగ్యానికి దోహద మివ్వగల విధంగా ఈ కేంద్రం అభివృద్ధిచెందాలని, ఈ కేంద్రంలో శిక్షణ పొందే ప్రతి విద్యార్థి గొప్ప పారిశ్రామికుడు కావడానికి పాటుపడాలని, ప్రభుత్వం సంకల్పించే ప్రతి అభివృద్ధి ప్రణాళికకు ప్రజలు ఎక్కువ సహకారమివ్వాలని కోరారు

శ్రీయుతులు హెచ్. రామచంద్రరావు, దొంతి భీమయ్యశెట్టి, అప్పాస్వామి, పి. అప్పారెడ్డిగార్లు మరికొందరు మాట్లాడారు.

శ్రీ జి ఆర్. కె. మూర్తిగారి వందనముతో సభ ముగిసింది. ప్రారంభోత్సవ సందర్భంలో గాజుల ప్రదర్శనం ఏర్పాటు చెయ్యబడింది.

శ్రీ పి. పోలిరెడ్డిగారు గుట్టూరునుంచి హిందూపురానికి మరలివస్తున్నప్పుడు పేరుకుపడ్డ గల కొత్తాలి నార ఫ్యాక్టరీని చూచారు లేపాక్షిలో దేవాలయం చూచారు.

అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఋణం వసూలు

ఇప్పటికి 12 లక్షల 70 వేలు

అనంతపురం, ఆగస్టు 18—ప్రభుత్వం కోరిన ఋణానికి యింతవరకు అనంతపురం జిల్లాలో 12 లక్షల 70 వేల రూపాయలు వసూలైనవి. ఈ జిల్లాకు నిర్ణయించబడ్డ కోటా పదిలక్షలు మాత్రమే బహుశా నిర్ణీతమైన కోటాను రెట్టింపు వసూలు కాగలదని భావించబడుతున్నది.

సామర్లకోట కంపెనీ కార్మికుల సెలవు తగాదా పరిష్కారం

కర్నూలు, ఆగస్టు 18—సామర్లకోట దక్కన్ షుగర్ అండ్ అబ్కారీ కంపెనీ లిమిటెడ్ కార్మికులకు, నిర్వాహకులకు క్యాజుయల్ లీవుల విషయమై ఏర్పడిన వివాదంలో విశాఖపట్టణం ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రభుత్వం అంగీకరించింది ఈ కంపెనీలో సాలుసరి పనిచేసేవారికి సంవత్సరానికి 10 రోజులు, అప్పుడప్పుడు పనిచేసే కార్మికులకు సంవత్సరానికి నాలుగు రోజులు క్యాజుయల్ లీవుఇవ్వాలని ట్రిబ్యునల్ నిర్ణయించింది.



మీరు ఈ మందుతో దగ్గును నిలపగలరు

కక్కువాయి దగ్గుకు వెంటనే పనిచేయును.

సిరప్ పెర్టుసాల్

ఒక సీసా ఇంటిలో వుంచుకొండి

నవరత్న ఫార్మస్యూటికల్ లేబరేటరీస్

పోస్టుబాక్సు: నెం. 13, కొచ్చిన్-2.

రామతీర్థ బ్రాహ్మీ స్పెషల్ నెం. 1 తైలము

ఆయుర్వేద ఔషధం (రిజిస్టర్డు)

జుట్టు తెల్ల పోగొట్టును జ్ఞాపక శక్తి హెచ్చించును. కంటి చూపు బాగుపరచును. సుఖ నిద్ర పట్టించును.

నెరసిన వెంటుకలు నల్లబడును. వెంట్రుకలు రాలుట ఆపును! అన్ని ఋతువులలోను, స్త్రీ పురుషులందరికిని ఉపయోగించును.

రు. 3-8 పెద్దసీసా, రు. 2/- చిన్నసీసా. ఎల్లచోట్ల అమ్మబడును. పోస్టేజి, మరియు ప్యాకింగు కలుపుకొని పెద్దసీసాకు రు. 5-13, చిన్నసీసాకు రు. 3-13.

వివిధ యోగాసనములు చూపు పటము రు. 1-12-0 మనియార్డరు చేసినవారికి పంపబడును.

శ్రీ రామతీర్థ యోగాశ్రమం

దాదర్, బొంబాయి-14, సెంట్రల్ రైల్వే, టెలిఫోన్: 62899.

కోతి మార్కు నల్ల పళ్ళపొడి

స్థాపితము 1911

కోతి మార్కు పళ్ళపొడి వాడిన యెడల పళ్ళు శుభ్రముగానుండును. ఇందు క్రిమినాశక పదార్థములు సరియైన పాళ్ళలో కలపబడినవి. అందుచే పయోరియా మొదలగు క్రిములవలన రోగములను తొలగించును పళ్ళ నొప్పులను పోగొట్టును. ఎటువంటి పళ్ళ జబ్బులును పడి నప్పుడు వాడిన యెడల వెంటనే నయమగును

కోతి మార్కు నల్ల పళ్ళపొడి

నోగి కంపెని, బొంబాయి-4.

హైదరాబాద్ బ్రాంచి: సుల్తాన్ బజార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎదురుగా హైదరాబాద్, (దక్కన్).



స్వాతంత్ర్య వార్షికోత్సవంనాడు లాల్ ఖిల్లాపై పతాకాన్ని ఆవిష్కరించి, ప్రధాని నెహ్రూ ఉపన్యసించినప్పటి ఫోటో

ఆర్థిక స్వాతంత్ర్య సాధనకు ఇతోధిక దీక్షతో కృషి

—ఆగస్టు 15వ తేదీ సభలలో ప్రబోధం

రాజమండ్రి, ఆగస్టు 18 — స్వాతంత్ర్య దినోత్సవం యిచ్చట భక్తి పూర్వకంగా జరుపబడింది.

మునిసిపల్ ఆఫీసులో చెయిర్మన్ శ్రీ పోతుల వీరభద్రరావుగారు జాతీయ జండా ఎగురవేశారు. మునిసిపల్ పాఠశాలల పిల్లలకందరికి మిఠాయి పంచిపెట్టారు.

రాజమండ్రి పట్టణ కాంగ్రెసు కమిటి ఆధ్వర్యాన సుబ్రహ్మణ్య మైదానంలో మూడు వరుసల ప్రదర్శనలు జరుపబడింది. సుమారు పదివేలమంది ప్రదర్శనలో పాల్గొన్నారు. పట్టణ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు శ్రీ పసుమూరు పోతురాజు జాతీయ జండా ప్రతిష్ఠాపన చేశారు. సాయంకాలం శ్రద్ధానంద ఘాటులో శ్రీ పోతురాజుగారి అధ్యక్షతను బహిరంగ సభ జరిగింది. శ్రీ క్రొవ్విడి లింగరాజు, శ్రీ మల్లాది వెంకట సోమసుందరం, శ్రీ స్వామి కారుణ్యానందస్వామిగార్లు స్వాతంత్ర్య దినోత్సవ విశిష్టతను గూర్చి ఉపన్యసించారు.

పట్టణ కాంగ్రెసు కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ దూడ వీరాస్వామిరెడ్డిగారు వెంకటనరసింహరావుపేటలో జాతీయజండా ప్రతిష్ఠాపన గావించారు. సోమసుందరంగారు లక్ష్మీవారపుపేటలోను, ముద్దాలమ్మపేటలోను జాతీయజండాలను ఎగురవేశారు.

గవర్నమెంటు ఆర్ట్సు కాలేజీలో ప్రిన్సిపాల్ దాకోగారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సాయంకాలం జరిగినసభలో శ్రీమతి ఎ. రాజారావుగారు వీణ వాయించి ప్రేక్షకులను ఆనందింపజేశారు.

గవర్నమెంటు ట్రెయినింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ శ్రీ వి. పున్నయ్యగారు జాతీయ పతాకానికి వందనం గావించి యన్. సి. సి. సైనికవందనము స్వీకరించారు.

స్త్రీల గవర్నమెంటు ట్రెయినింగ్ కాలేజీలో శ్రీమతి టి. వసుంధరాదేవిగారు జాతీయ జండా ప్రతిష్ఠాపన గావించారు.

రాజమండ్రి చేంబర్ ఆఫ్ కామర్సువారు జాతీయ దినోత్సవం వైభవంగా జరిపారు. పిల్లలకు మిఠాయి పంచిపెట్టారు. శ్రీ దేవరా రామమోహనరావుగారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

హరిజన సేవాసంఘంవారు కోర్లమ్మపేటలో స్వాతంత్ర్య దినోత్సవం వైభవంగా జరిపారు. శ్రీ పుచ్చలపల్లి వెంకటకోటేశ్వరరావుగారు జండా ప్రతిష్ఠాపన చేశారు.

సికోరియా బాలికా పాఠశాలలో పాలకోడేటి సూర్యప్రకాశరావుగారు జాతీయ జెండాను యెగురవేశారు. శ్రీ ఆర్. వి. పెద్దిరాజుగారు ఉపన్యసించారు. దండా రామయ్య నాయుడుగారు సభకు అధ్యక్షత వహించారు.

వీరేశలింగపురం ఆదర్శ మహిళా హిందీ విద్యాలయంలో శ్రీ స్వామి నిత్యబోధానంద జాతీయ పతాకాన్ని ప్రతిష్ఠించారు.

ఆర్యాపురం, తుమ్మలావలో గాంధీ బొమ్మ వద్ద డాక్టర్ ఎ. వి. ఆర్. దీక్షితులుగారు జండా ప్రతిష్ఠాపన చేశారు. లింగంపేటలో ప్రజాపార్టీ ఆధ్వర్యాన శ్రీ వల్లూరి గంగిరెడ్డిగారు జాతీయ జండాకు వందనం చేశారు.

ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో హిందూ సమాజం లలితకళా శాఖ ఆధ్వర్యాన శ్రీమతి డి. శ్యామల (ఢిల్లీ)గారి కచ్చేరి జరిగింది.

• • •

కూరమండలంలోని సానికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ చిల్లరపు వెంకటచలంగారి అధ్యక్షతను స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. శ్రీ కుందూరి కోదండరావుగారు జాతీయ జెండాను యెగురవేస్తూ, స్వాతంత్ర్యం విలువను గురించి ముచ్చటించారు. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. పెద్దలకు విందు జరిపారు.

కడపలో

కడప టౌనులో స్వాతంత్ర్య దినోత్సవం, పోలీసు గ్రౌండ్సులోను, మునిసిపల్ హైస్కూల్లోను, శ్రీ రామకృష్ణ హైస్కూలు, గర్ల్సు హైస్కూలులోను జరుపబడింది. పెరేడుకై పోలీసు గ్రౌండ్సులో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో జరిగే పోలీసు పెరేడును చూడటానికి వచ్చారు. జిల్లా కలెక్టర్ శ్రీ హెచ్. నాంచారయ్యగారు జాతీయ పతాకమును ఎగురవేశారు. పోలీసు దళాల వందనములను స్వీకరించారు.

కాకినాడ మహిళా సమాజంలోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ వారు స్వాతంత్ర్య దినోత్సవం చిన్న పిల్లలతో రమ్యంగా జరిపి మిఠాయి పంచారు.

శ్రీ రామకృష్ణ సమాజంలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో జిల్లా కాంగ్రెసు కమిటీ ఆధ్వర్యాన బహిరంగ సభ జరుపబడింది. శ్రీ ఎ. బసిరెడ్డి (యం. యల్. ఏ) గారు సభకు అధ్యక్షత వహించారు.

స్వాతంత్ర్యం సంపాదించడం ఒక ఎత్తు, వచ్చిన స్వాతంత్ర్యాన్ని చక్కగా కాపాడుకోవడం అంతకన్నమించిన ఎత్తు అని చెబుతూ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యాన్ని వివరించారు. భారతదేశం రాజకీయస్వాతంత్ర్యం సంపాదించినదని, ఆర్థిక స్వాతంత్ర్యం కొరకు పోరాడుతూ అందుకుగాను మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటుచేసి, భారత ప్రభుత్వం పాటుపడుచున్నదని, ప్రజ లెల్లరు రాజకీయ స్వాతంత్ర్యానికి ఏవిధంగా పోరాడారో ఆ విధంగా భారత ప్రభుత్వానికి సహాయం చేసి పంచవర్ష ప్రణాళికలు దిగ్విజయం కలుగ చేయాలని శ్రీ రావుల మునిరెడ్డిగారు చెప్పారు.

భారత చరిత్రలో గాని, ఏ చరిత్రలో గాని, విని ఎరుగని విధంగా కత్తి కటారు లేకుండా ఒక్క రక్తపు బిందువు చిందకుండా దేశం స్వాతంత్ర్యం సంపాదించింది ఒక్క భారతదేశమేనని, మహాత్మా గాంధి, పటేలాయి పటేల్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూగారు త్రిమూర్తుల మాదిరి వెలసి స్వాతంత్ర్య సమరమును నడిపినారన్నారు. అహింస, మద్యపాననిషేధం, హరిజనోద్ధరణ తప్పకుండా అనుసరిస్తామని ప్రతి భారత పౌరుడు దీక్షవహించాలని, ఆ విధంగా ప్రతిజ్ఞ తీసుకోవాలని శ్రీ యస్. యస్. రామస్వామి గారు పలికారు.

శ్రీ పి. వెంకటసుబ్బయ్య (ఎం. ఎల్. ఏ) గారు మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం అన్ని కుల, జాతి, మతములవారికి సమాన అవకాశాలు యిస్తున్నదని, హరిజనులు, ఇతర వెనుకబడిన జాతులవారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కలుగజేసి వారిని మనతో సమాన స్థితికి తీసుకొని వచ్చుటకుగాను ఏర్పాటుచేసినవని ఆయన వచించారు. మహాత్మాగాంధి మహాత్ముని యొక్క ఆశయాలలో ఒక్కటైన హరిజనోద్ధరణ, అస్పృశ్యత రూపుమాపుట ఒకటని, అందుకు అందరు పాటుపడాలని చెప్పుతూ భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించిన తరువాత జరిగిన అభివృద్ధిని గురించి, అన్న వస్త్రాదుల కొరత తీర్చుటను గురించి, భారత ప్రభుత్వ విధానం గురించి తెలిపారు.

భారతదేశం అభివృద్ధిచెందాలన్న కీర్తి ప్రతిష్టలు సంపాదించాలన్న "నీతి" అనునది ముఖ్యమని, శ్రీ ఎ. బసిరెడ్డిగారు తెలిపారు. దేశస్వాతంత్ర్యపరిరక్షణకు ఆర్థిక స్వాతంత్ర్య సాధనకు సాంఘిక సమత్వసాధనకు గట్టిగా కృషిచేయగలమని ఈ స్వాతంత్ర్య వర్ధంతినాడు దీక్ష వహించాలని, గోవా విమోచనోద్యమాన్ని బలపరుస్తూ, గోవా విమోచనోద్యమంలో సంపూర్ణంగా సహకరించాలని, సమర్థించాలని, గోవా విమోచనోద్యమంలో తమ ప్రాణాలను బలిదాన మొసర్చిన సత్యాగ్రహుల కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తూ, వారి ఆత్మలకు శాంతి కలగాలని తీర్మానాలు చేశారు. (మ. వి.)

కొవ్వూరులో

భారత స్వాతంత్ర్య దినోత్సవసందర్భంలో ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలమీద ఆయా అధికారులు, కొవ్వూరు తాలూకా కాంగ్రెసు ఆఫీసుమీద శ్రీ కొట్టుపల్లి లక్ష్మీనారాయణ నరసింహం, మరి డిప్యూటీ కలెక్టర్ ఆఫీసు వద్ద పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెసు సంఘాధ్యక్షులు శ్రీ అల్లూరి బాపినీడుగార్లు జాతీయ పతాకాలు ఎగురవేశారు. స్కూలు పిల్లలకు ఆయా పాఠశాలలలో మిఠాయి దినుసులు పంచిపెట్టబడింది.

ప్రొద్దుటూరులో

స్థానిక గవర్నమెంటు టీచర్ ట్రెయినింగు పాఠశాలలో శ్రీ పి. రామారావుగారి అధ్యక్షతన స్వాతంత్ర్యదినోత్సవం జరుపబడింది. [illegible]

...దయాపికి ఒక మైలురాయిగా నెలకొని ప్రకాశితంలో వెలిగి, శాంతి కళ్యాణాన్ని, శాంతి సామ్రాజ్యాన్ని దేశం సర్వతోముఖాభివృద్ధి కుపకరించునట్లు కృషి చేయాలని హితబోధ చేశారు. విద్యార్థులు బాపూజీ ఆశయాలకనుగుణంగా ప్రవర్తించాలని వారి త్యాగశీలత్వాన్ని మెలగవలెనని కూడా నొక్కి వక్కాణించారు.

ఉదయం ప్రభాతభేరీ, పతాకోత్సవం, సూత్రయజ్ఞం మున్నగు కార్యక్రమాలు జరుపబడినవి. సాయంకాలం సంగీత, వినోద కార్యక్రమాలు జరుపబడినవి.

శ్రీకాకుళంలో

స్వాతంత్ర్య దినోత్సవం ఇక్కడ స్థానిక మునిసిపల్ హైస్కూలు మైదానంలో జరుపబడింది. అధికారులు, పురప్రముఖులు, విద్యార్థులు ఉత్సవానికి హాజరయ్యారు.

జిల్లా కలెక్టర్ శ్రీ వి. వి. జేమ్సు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ దనరాజులు నాయుడుతో కలిసి రిజర్వు పోలీసుదళాన్ని పరీక్షించారు.

మునిసిపల్ ఆఫీసు భవనంమీద చెయిర్మన్ శ్రీ లక్ష్మీనారాయణగారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సెంట్రల్ ఎక్సైజ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎ. బాలనాగయ్య పతాకోత్సవం జరిపించారు.

పట్టణంలో సెంట్రల్ ఎక్సైజు డిపారుమెంటువారు స్వాతంత్ర్యదినోత్సవం వైభవంగా జరిపించారు. జిల్లానుండి ఇన్‌స్పెక్టర్లు అందరూ వచ్చారు. సూపరింటెండెంట్ శ్రీ డబ్ల్యు. జి. హార్ పతాకానికి వందనం చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యం గురించి మాట్లాడారు. భజనలు, పాటలు, కథాకాలక్షేపాలు రోజంతా జరిగినవి. రాత్రి పెద్దవిందు చేయబడినది.

ఉడిపిహోటల్ ప్రొప్రయిటర్ శ్రీ కృష్ణ 300 మంది బీదలకు అన్నదానం, పదిమంది విశాలంగులకు వస్త్రదానం చేశారు.

యలమంచిలిలో

ఈ పట్టణ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో ఉదయం అన్ని పబ్లిక్ కట్టడాలపైన ఆయా సంస్థల అధికారులచే జెండాలు ప్రతిష్ఠించబడినవి. పంచాయతీ బోర్డు ఆఫీసు తోరణాలతో అలంకరింపబడినది. బోర్డు ప్రెసిడెంట్ శ్రీ ఆదారి వెంకటరమణయ్యగారిచే జండా ప్రతిష్ఠ గావించబడినది.

స్థానిక హైస్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులు స్కూలు ఆవరణలో ఉదయం సమావేశమై ఉన్నతోపాధ్యాయులు శ్రీ ఆర్. వి. గోపాలంగారు జెండా ప్రతిష్ఠ గావించారు. విద్యార్థులచే జాతీయగీతం పాడబడినది. గ్రామంలో పలుపురు పెద్దలు వారి దుకాణములు రంగు కాగితములతో అలంకరించారు. పోలీసులు విన్యాసాలు గావించారు.

ఊరిలోని వివిధ ఎలిమెంటరీ స్కూళ్ల ఉపాధ్యాయులు విద్యార్థులు శ్రీ ఆకెళ్ళ శ్రీహరిగారి అధ్యక్షమున జాతీయ జెండాలు చేబూని బ్యాండు వాయిద్యములతో నగర సంకీర్తన గావించారు. పాఠశాల ఆవరణలో శ్రీ మదిర సుబ్బారావుగారిచే జండా ప్రతిష్ఠ, బహిరంగ సభ జరిగినవి. బడిపిల్లలకు మిఠాయి పంచిపెట్టబడింది.

నెల్లూరులో

భారత స్వాతంత్ర్య అష్టమ వార్షికోత్సవం నిన్న ఈ పట్టణంలో వైభవోపేతంగా జరుపబడినది.

ఉదయం పోలీసు పెరేడు మైదానంలో జిల్లా కలెక్టర్ శ్రీ యం. వి. రాజారావుగారు జాతీయ పతాకను ఎగురవేసి, తర్వాత పోలీసుల వందనము స్వీకరించారు.

స్థానిక వెంకటగిరి రాజాగారి కళాశాలలో శ్రీ గురం వెంకటసుబ్బరామయ్యగారు పతాక ప్రతిష్ఠాపన జరిపి, స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యం గూర్చి, గోవా సమస్యను గూర్చి ఉపన్యసించారు. శ్రీ దర్భా వెంకటకృష్ణమూర్తి గారు తదితరులు కూడా మాట్లాడారు.

వి. ఆర్. హైస్కూలు మైదానంలో మునిసిపల్ చెయిర్మన్ శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డిగారు [illegible] వందనము స్వీకరించారు.

...ముందు జాతీయ పతాకను ఎగురవేశారు.

తిక్కవరపు మీనమ్మ హరిజన బాలికల హాస్టలులో జిల్లా బోర్డు సభ్యురాలు పతాకావిష్కరణ జరిపారు. శ్రీయుతులు ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య, గండవరపు హనుమారెడ్డి, ఖాజా మొహిద్దీన్ గార్లు ఉపన్యసించారు. శ్రీ అన్నం ఆంజనేయులు గారి సతీమణి హాస్టలు బాలికలకు మిఠాయి పంచిపెట్టారు.

ఠక్కర్ బాపా యానాదిబాలుర హాస్టలులో శ్రీ బొమ్మారెడ్డి కేశవరెడ్డిగారు జాతీయ పతాకమును ఎగురవేశారు. పిమ్మట జరిగిన సభలో శ్రీయుతులు నారాయణ్ జీ (అధిమండలి సేవక్ మండలి కార్యదర్శి-బీహారు), ఇందుకంటి సుబ్రహ్మణ్యం, మన్నేపల్లి హనుమంతరావు, దాలికృష్ణారెడ్డిగారలు ఉపన్యసించారు.

స్టోన్ హౌస్ పేటలోని ఆర్. యస్. ఆర్. మున్సిపల్ హైస్కూలులో కూడా స్వాతంత్ర్య దినోత్సవం జరుపబడింది.

ఈ ఉత్సవముల సందర్భంలో శ్రీ బి. వి. రమణారెడ్డిగారు (శ్రీ రమణీలాల్ కాఫీ హోటలు ప్రొప్రయిటరు) స్థానిక హాస్టలు అనాథ శిశు శరణాలయంవాసులకు ఉచితంగా మిఠాయి పంచిపెట్టారు.

సాయంత్రం పోలీస్ పెరేడ్ గ్రౌండ్సులో జిల్లా పోలీస్ రిక్రియేషన్ క్లబ్బు యాజమాన్యాన పోలీసుశాఖవారి పిల్లలకు ఆటల పోటీలు జరుపబడినవి. వందలకొలది పౌరులు, అనేకమంది స్త్రీలు కూడా హాజరైనారు.

ఆటల పోటీలలో గెలుపొందినవారికి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సతీమణి శ్రీమతి రమాదేవిగారు బహుమతులు పంచిపెట్టారు. నెల్లూరు రోటరీ క్లబ్బువారు యిచ్చిన మిఠాయి కూడా పిల్లలకు పంచిపెట్టబడినది.

కార్యక్రమం వినోద ప్రదర్శనలతోను, చిరంజీవులు మణిమాల (టి. యస్. వి. కుమార్తె) గిరిజ (టవున్ పోలీస్ ఇన్స్పెక్టర్ కుమార్తె) నృత్య ప్రదర్శనములతో సమాప్తమయింది. చివరన జాతీయ గీతం ఆలపించబడినది.

తాడేపల్లిగూడెంలో

బాలానంద సంఘంవారు, పట్టణంలోని వివిధ బాలానంద శాఖలలోని బాలబాలికలందరితోను గూడి జాతీయ జెండాలు పట్టుకొని జాతీయ గీతాలు పాడుకొనుచు తాలూకా కచేరి వరకు ఊరేగి వెళ్లారు. అక్కడ శ్రీమతి సరోజినిబాల గోపాల్‌గారు పిల్లలందరకు తినుబండారాలు పంచిపెట్టారు.

ముందుగా శ్రీ వెగలగల రావిరెడ్డిగారు పతాకోత్సవం జరిపారు. సాయంత్రం పట్టణంలో బాలురచే "పదిహేను ఆగస్టు 15" ప్రదర్శించారు.

స్థానిక మర్కెంటైల్ బ్యాంక్‌వారు శ్రీ పై. సత్యనారాయణ బి. ఏ. బి. ఎల్. గారిచే పతాకోత్సవంతో ప్రారంభించి పిల్లలకు తినుబండారాలు పంచిపెట్టారు. మధ్యాహ్నం పురప్రముఖులకు...

పెంటపాడు యస్. టి. వి. యన్. హిందూ హైస్కూలువారు శ్రీ పటంరాజు గోపాలంరాజుగారి నాయుడుగారిచే పతాకోత్సవం, మిఠాయి పంచుట, బహిరంగసభ జరిపారు.

పెంటపాడు బేసిక్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రమువారు ఆగస్టు 15 ఉత్సవముల దిగ్విజయంగా జరిపారు. డాక్టరు యస్. ఆర్. ఆత్రేయగారు సభకు అధ్యక్షత వహించారు.

యాగర్లపల్లి యువజన సంఘమువారు శ్రీ పెంటపర్తి గున్నేశ్వరరావుగారి అధ్యక్షతను, జరిపారు ఇంకను, స్థానిక హైస్కూలు, సేవాసమితి, కస్తూరిబా సంఘము, వనితా హిత సమితి మొదలగు సంస్థ లన్నియు ఉత్సవములు జరిపారు.

భీమవరంలో

భారత స్వాతంత్ర్యోత్సవ సందర్భంగా భీమవరం తాలూకా సర్కిల్ కాంగ్రెసు కమిటీల సంయుక్త యాజమాన్యమున గాంధీ చౌకులో బహిరంగసభ జరిగింది. స్థానిక మునిసిపల్ చెయిర్మన్, ఆంధ్ర శాసన సభ్యులు శ్రీ నాచు వెంకట్రామయ్యగారు సభకు అధ్యక్షత వహించారు. సభావేదికమీద శ్రీ ప్రభాకరంజీగారు (సర్వోదయ) శ్రీ మూర్తి నారాయణరావు, శ్రీ పాలకోడేటి సత్యనారాయణశర్మ, శ్రీ గంధం వెంకయ్యనాయుడుగార్లు ఆసీనులైనారు. సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర కాంగ్రెసు సభ్యులు, తాలూకా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ మల్లారెడ్డి శేషగిరిరావుగారు వక్తలను సభ్యులకు పరిచయంగావించారు.

ప్రారంభోపన్యాసకులుగా స్థానిక న్యాయవాది శ్రీ గంధం వెంకయ్యనాయుడుగారు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యాన్ని వివరించారు. అనంతరం శ్రీ సంగాని దుర్గాప్రసాదరావుగారు ప్రసంగిస్తూ యిలా అన్నారు.

"రాజ్యాంగం పరిణామం చెందుతూవుంది. రాజకీయ స్వాతంత్ర్యం వచ్చిందంటే, యికను ఆర్థిక స్వాతంత్ర్య సంపాదనలో మన దేశం యిప్పుడు నిమగ్నమై వుంది. మనం అమలు జరుపుతూవున్న ప్రథమ పంచవర్ష ప్రణాళిక, అమలుచేయబోయే ద్వితీయ పంచవర్ష ప్రణాళిక మన ఆశయ సాధనానికి, ప్రధాన వ్యూహాలు. ప్రణాళికలు విజయం పొందాలి. యావన్మంది భారతీయులు, రాజకీయ సిద్ధాంత వ్యత్యాసము పాటించకుండా కృషిచేయాలి." శ్రీ కొప్పుల సత్యనారాయణగారు, శ్రీ ప్రభాకర్‌జీగారు సర్వోదయ భూదాన ఉద్యమాన్ని గురించి వివరంగా ఉపన్యసించారు. అనంతరం పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ కవితోగి గన్నాబత్తుల రావుగారి వందనముతో సభా కార్యక్రమం ముగిసింది.

తణుకులో

స్వాతంత్ర్య దినోత్సవం తణుకులో అనేక సంస్థల యాజమాన్యాన ప్రత్యేకంగా జరిగింది. [illegible] పోలీసు తాలూకా ఆఫీసులలో జాతీయ జెండా ప్రతిష్ఠాపన గావించారు. పట్టణకాంగ్రెసు యాజమాన్యాన 80 జతల ఎడ్లబండ్లు ఊరేగింపుతో జాతీయ నాయకుల ఫోటోలను పురవీధులలో ఊరేగించారు. బాలసంఘాధ్యక్షులు, గాంధీచౌకులో స్థానిక కాంగ్రెస్ సభ్యులు శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ గారి అధ్యక్షతను బహిరంగ సభ జరిగినది. శ్రీ మంతిరావు సత్యనారాయణగారు ఉపన్యసిస్తూ రిపబ్లిక్ ప్రాముఖ్యతను వివరించిరి. 10వ వార్డులో జండా ప్రతిష్ఠాపనకు శ్రీ పోతావఝల శ్రీ రామారావుగారు గావించారు. ప్రముఖ కాంగ్రెసు నాయకులు కొవ్వలి గోపాలరావుగారి అధ్యక్షతను బహిరంగ సభలో తిన్నేటి కోదండరామయ్య, కొటారి పర్వ, కాగ్రాలపల్లి సుబ్బారావుగారు ఉపన్యసించిరి. బాలురకు పురమందిరంలోను జిల్లాబోర్డు గ్రంథాలయంలోను జెండా ప్రతిష్ఠాపనలు జరిగినవి.

భీమునిపట్టణంలో

ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకము లెగురవేయబడినవి. వివిధ ఎలిమెంటరీ స్కూళ్ళ విద్యార్థులు స్థానిక మునిసిపల్ పార్కులో జండావందనమునకు హాజరైనారు. జిల్లా విద్యాశాఖాధికారిగారిచే పతాక మెగురవేయబడి స్వాతంత్ర్య దినోత్సవపు ప్రాశస్త్యమును గూర్చి ప్రశంసించబడినది.

స్థానిక పురపాలకోన్నత పాఠశాల విద్యార్థులందరూ ఉదయం 8 గంటలకు సమావేశమైనారు. శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారిచే పతాక ఎగురవేయబడినది. శ్రీ బూరాడ గున్నేశ్వరరావుగారు స్వాతంత్ర్య దినోత్సవపు పూర్వవృత్తమును గూర్చి మాట్లాడారు.

మంగళగిరిలో

భారత 9వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో పట్టణ కాంగ్రెసు సంఘం బండిమీద ప్రసిద్ధ జాతీయ నాయకుల పటాలు, పతాకములతో బ్యాండు, సన్నాయి వాయిద్యాలతో పట్టణమంతా ఊరేగించిరి. ప్రభుత్వ కార్యాలయాలమీద, పంచాయతీ బోర్డుమీద, ఇంకా అనేక చోట్ల పతాకం నెలకొల్పబడినవి. పంచాయతీబోర్డు, పట్టణకాంగ్రెసువారు పిల్లలకు ఫలహారములు పంచిపెట్టారు. పత్రిక సంఘంవారు కొల్లు అప్పి మూపి ఉత్సవంతో పాల్గొన్నారు. ఈ ప్రాంతములలో యున్న చినకాకాని, కాజ, పెదవడ్లపూడి, తాడేపల్లి, నవులూరు, నిడమర్రు, కురగల్లు, పెనుమాక, యర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం, ఉండవల్లి, రాయపూడి గ్రామములలో ఊరేగింపులు జరిగినవి. స్వాతంత్ర్య దినోత్సవం జరుపబడింది. ఆత్మకూరు గ్రామ కాంగ్రెసు యాజమాన్యాన మేళాలతో పతాకను ధరించి, జాతీయ నాయకుల పటాలతో గొప్ప ఊరేగింపుజరిపారు. పిల్లలకు ఫలహారములు పంచిపెట్టారు.

శ్రీ మేకా కోటిరెడ్డి (యం. యల్. ఏ) దామర్ల రమాకాంతరావు, కాకాని బసవరాజు గార్లు పాల్గొన్నారు.

బాపూజీ హరిజన బాలురహాస్టల్ వద్ద పతాకోత్సవం జరుపబడి పిల్లలకు ఫలహారములు పంచిపెట్టారు.

తాడిపత్రిలో

భారత స్వాతంత్ర్యం అష్టమ వార్షికోత్సవ సందర్భంలో ప్రభుత్వ కార్యాలయంమీద అనేక ప్రజా సంస్థల, పురపాలక సంఘం భవనాలపైన, విద్యాసంస్థలు, వాణిజ్యసంస్థలు, పురవీధులు, వివాహ భవనాలపైన జాతీయ పతాకాలు నాటించి, స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నవి. ఈ సందర్భంలో హైస్కూలు, ఎలిమెంటరీ, ఎయిడెడ్ పాఠశాలలలో స్వాతంత్ర్యాన్ని గురించి పలుపురు ఉపన్యసించిన తరువాత పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టబడింది.

సత్తెనపల్లిలో

గాంధీ చౌకులో శ్రీ అమ్మశెట్టి కోటేశ్వరరావుచే స్వాతంత్ర్య దినోత్సవం జరుపబడింది. శ్రీ వేమూరి గురుపాదంగారు జండా ప్రతిష్ఠాపన చేశారు. శ్రీ చెలపల్లి పేరయ్య మొదలగు పెద్దలు ఉత్సవ కార్యక్రమానికి తోడ్పడ్డారు. బాలబాలికలకు తినుబండారములు పంచిపెట్టారు.

శ్రీ కూరపాటి వీరయ్యగారి కుమారుడు రాఘవులుగారు సమర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములుగారి శిలా విగ్రహమును పురవీధులలో ప్రత్యేకంగా ఊరేగిస్తూ, ముఖ్య వీధులలో వివిధ నాయకుల ద్వారా జాతీయ పతాక ప్రతిష్ఠాపన చేశారు. ఇంటింట హారతులివ్వ బడినవి. సాయంకాలం శ్రీ పొట్టిశ్రీరాములుగారి శిలా విగ్రహమును పట్టణకాంగ్రెసు అధ్యక్షులు శ్రీ వేదాంతం చిన్నకృష్ణమాచార్యులుగారు ఆవిష్కరించారు. శ్రీ వావిలాల రామశర్మగారి అధ్యక్షతక్రింద జరిగిన బహిరంగ సభలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యం గురించి శ్రీ వి. లక్ష్మీపతిరావు, డాక్టర్ టి. వి. సుబ్బారావు, శ్రీ కట్టెం రాములు మొదలగు వారు మాట్లాడారు. 1947 స్వాతంత్ర్యం లభించిన తరువాత జాతీయ ప్రభుత్వపాలన దేశమునకు కలిగిన అభివృద్ధిగురించి వివరిస్తూ ద్వితీయ, తృతీయ పంచవర్ష ప్రణాళికలలోనే దేశం యెంతో ఔన్నత్యం పొందుననుటలో సందేహం లేదని నుడివారు. శ్రీ కూరపాటి వర్వేశ్వరరావుగారి కృతజ్ఞతా వందనములతో సభ ముగింపబడినది.

వెంకటగిరిలో

స్థానిక ప్రభుత్వ భవనాలు, అధికార, అనధికారుల భవనాల మీద పాఠశాలలు, యితర ఆఫీసులమీద జాతీయ పతాకాలు తెల్లవారగానే స్థాపింపబడినవి.

ఉదయం 7 గంటలకు గవర్నమెంటు ట్రెయినింగు స్కూలు ఆవరణలో స్థానిక అసెంబ్లీ సభ్యులు శ్రీ పాదిరేటి వెంకటస్వామిరెడ్డిగారు పతాక వందనోత్సవం జరిపారు. ట్రెయినింగు స్కూలు హెడ్మాస్టర్ శ్రీ రామమూర్తిగారు - శ్రీ వెంకటస్వామిరెడ్డిగారు జాతీయపతాకం విశిష్ట ప్రాముఖ్యతలను వివరించారు. పిమ్మట పిల్లలకు మిఠాయి పంచిపెట్టబడింది.

8 గంటలకు బోర్డు హైస్కూల్ పాఠశాలలోను గాంధీ మైదానంవద్ద (బజారులో) పతాక వందనోత్సవాలు జరిగినవి. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టబడింది.

సాయంకాలం వెంకటగిరి హైస్కూల్ పాఠశాలలో శ్రీ పాదిరేటి వెంకటస్వామిరెడ్డిగారి అధ్యక్షతన బహిరంగసభ జరిగింది. స్వాతంత్ర్య సమరాన్ని గురించి పాఠశాల విద్యార్థులు చక్కగా ఉపన్యసించారు.

కర్నూలులో

కర్నూలు, ఆగస్టు 17— నిన్న సాయంత్రం స్థానిక నాటక కళాపరిషత్‌వారు స్వాతంత్ర్యోత్సవం జరిపారు. శ్రీ బి. నారాయణ మూర్తిగారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. శ్రీ ఎస్. ఎ. వెంకటరంగం అయ్యంగార్, శ్రీ బి. వి. సుబ్బారావు, శ్రీ పి. ఎం. రామయ్యగార్లు ప్రసంగించారు. తేనీటివిందు అనంతరం శ్రీమతి వెంకటసుబ్బమ్మ బృందం వారు పాటకచేరీ చేశారు.

హిందీ విశారద విద్యాలయంలో ఆగస్టు 15వ తేదీని స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. డిప్యూటీ స్పీకర్ శ్రీ కల్లూరి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు. స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావుగారు జాతీయ పతాకాన్ని ప్రతిష్ఠించారు. శ్రీమతి ఎం. వరిష్ఠగారు జాతీయ గేయాలను పాడారు.

హిందీలో జరిగిన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేటులు బహుమతులను పంచిపెట్టారు. శ్రీ నేదూరి కోటనాది ఆచారిగారు వందన సమర్పణ చేశారు.

మధ్య ఆంధ్ర మండల హిందీ ప్రచార కార్యాలయం

ఆగస్టు 15వ తేదీని ఇక్కడ శ్రీ చెరుకువాడ లక్ష్మీ నరసింహం పంతులుగారు మధ్య ఆంధ్ర మండల హిందీ ప్రచార కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు. డిప్యూటీ స్పీకర్ శ్రీ కల్లూరి సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు.

శ్రీ నేదూరి కోటనాది ఆచార్యులుగారు (ఆర్గనైజర్) మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో హిందీ ప్రచారానికి తగుసౌకర్యాలను కల్పించే నిమిత్తం యీమధ్య రాష్ట్రం మూడు మండలాలుగా విభజించబడిందని, విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఉత్తరమండలం, అనంతపురం ప్రధానకేంద్రంగా దక్షిణమండలం, బెజవాడ ప్రధాన కేంద్రంగా పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలతో మధ్యమండలం ఏర్పాటుచేయబడినవని, ప్రతి మండలానికి ఒక ఆర్గనైజర్ నియమింపబడ్డారని తెలిపారు.

మధ్య ఆంధ్రమండలంలో 30 హిందీ ప్రేమీ మండలాలు, 50 మంది హిందీ ప్రచార కార్యకర్తలు, 75 పరీక్ష కేంద్రాలు కలవని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరంలో వివిధ పరీక్షలకు 6,000 మంది అభ్యర్థులు హాజరైనారని, కర్నూలులో ప్రచారక విద్యాలయాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించబడిందని ఆయన చెప్పారు.

శ్రీ లక్ష్మీనరసింహం పంతులుగారు మాట్లాడుతూ, మహాత్మాగాంధి నిర్ణయించిన నిర్మాణ కార్యక్రమంలో హిందీ రెండు ప్రధాన కార్యక్రమాలు అని, అందులో మొదటి కార్యక్రమం దారిద్ర్య నిర్మూలనానికి, రెండవ కార్యక్రమం దేశ సమైక్యతను కాపాడడానికి ఉద్దేశింపబడినవని పేర్కొన్నారు. మాతృభాషతో పాటు జాతీయ భాషగా హిందీని కూడా అభ్యసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రి డాక్టర్ ఏ. బి. నాగేశ్వరరావుగారు మాట్లాడుతూ, హిందీభాషావ్యాప్తికి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. శ్రీ ఎన్. కోటనాది ఆచార్యులుగారు వందన సమర్పణ చేశారు.

ఒంగోలులో

ఉదయం ఒంగోలు యువజన సాంస్కృతిక సంఘం యాజమాన్యాన గాంధీ పార్కులో శ్రీ చిలకపాటి అనంత కృష్ణమాచార్యులు గారు జాతీయ జెండా నెగురవేశారు. శ్రీ వాడపల్లి సుందరరామారావుగారు పతాక ప్రాముఖ్యం గురించి ఉపన్యసించారు. శ్రీ రావినూతల హనుమంతరావు (సంపూర్ణ్యశాల)గారి వందనములతో సభ ముగిసింది. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టబడింది.

స్థానిక ఏ. వి. ఆర్. మునిసిపల్ స్కూలులో చెయిర్మన్ శ్రీ దాసరి లక్ష్మీ నరసింహస్వామిగారు జాతీయ జెండా నెగురవేశారు. శ్రీ యం. యస్. నారాయణరావు గారు ప్రమాణ పత్రము చదివారు. శ్రీ ఎ. రామమూర్తిగారు ప్రార్థన చేశారు.

శ్రీ దాసరి లక్ష్మీ నరసింహస్వామిగారు ఇండియా స్వతంత్రమును గురించి ఉపన్యసించారు. శ్రీ మటా రామయ్యగారి వందనములతో సభ ముగిసింది. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు.

★ ★ ★

స్థానిక వి. వి. యస్. బీడీలు రూములో శ్రీ పువ్వులపాటి సుబ్రహ్మణ్యంగారు జాతీయ జెండా ప్రతిష్ఠించిరి. జాతీయ గానమును ప్రసాదరావు, ప్రకాశరావుగారలు చేశారు. సభ్యులకు అల్పాహారవిందు గావింపబడింది.

★ ★ ★

దోషల పాలెంలో యువజనులు జాతీయ జెండా అందంగా అలంకరించి బండిపై బ్యాండు మేళములతో ఊరేగించి ప్రతిష్ఠించారు.

• • •

స్థానిక హరిజన వసతి గృహంలో శ్రీ వి. వి. కేశవరావు (మాజీ పార్లమెంటు సభ్యులు) జాతీయ జెండాను వుదయమే ప్రతిష్ఠించారు. విద్యార్థులు జాతీయ గానమాలపించారు. సాయంకాలం అల్పాహారవిందు జరిగింది.

• • •

స్థానిక ఏ. యస్. ఆర్. శర్మ కళాశాలలో శ్రీ వి. ముత్తు అయ్యర్‌గారు (ప్రిన్సిపాల్) పతాక ప్రతిష్ఠచేశారు అనంతరం శ్రీ ముత్తు అయ్యర్‌గారి అధ్యక్షత క్రింద జరిగిన సభలో శ్రీ యు. కృష్ణదేవరాయల శర్మ, యం. వి. శర్మ, కృత్తివాస తీర్థులు ఉపన్యసించారు.

• • •

స్థానిక మునిసిపల్ హైస్కూలులో శ్రీ బి. రామచంద్రరావు (మాజీ హెడ్‌మాస్టరు)గారు పతాక ప్రతిష్ఠ గావించారు. శ్రీ రామచంద్రరావు గారి ఉపన్యాసం రికార్డు చేయబడింది.

• • •

మునిసిపల్ ఆఫీసులో శ్రీ టి. యల్. యస్. స్వామి (ఛైర్మన్)గారు ఉదయమే జాతీయ జెండా నెగురవేశారు.

గవర్నమెంటు ఆఫీసులపై ఉదయమే పతాకాలు ఎగురవేయబడినవి.

నిడదవోలులో

భారత స్వాతంత్ర్య వార్షికోత్సవం నిడదవోలులో నయనానందకరంగా జరిగింది. గ్రామంలో ప్రతిచోట త్రివర్ణ పతాకాలు ఎగిరాయి. మెయిన్ బజారులోని గాంధీ విగ్రహం వద్ద రిటైర్డు డిప్యూటీ కలెక్టరు మహబూబ్‌ఖాన్ గారు జాతీయ జెండాను ఎగురవేశారు. కాపుల పేటలోని యువకులు, పంచాయతీ సభ్యులు శ్రీ వెన్నపూస [illegible] రావుగారి నాయకత్వమున, అతి ఉత్సాహంతో గాంధీ వేదిక నొకదానిని నిర్మించి, దానిపై జెండా దిమ్మను కట్టి పంచాయతీ అధ్యక్షులు డాక్టర్ చామర్తి సత్యనారాయణగారిచే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబడింది.

హైస్కూలు విద్యార్థులు, బోర్డు బాలికా పాఠశాలలోని బాలికలు, కరికర పాఠశాలలోని బాల బాలికలు త్రివర్ణ పతాకాలతో, వాయిద్యాలు, వినోదాలతోను గ్రామమంతా ఊరేగి హైస్కూలులో పతాక ప్రతిష్ఠాపన చేశారు.

పట్టణ కాంగ్రెసు కార్యాలయంమీద, పంచాయతీ కార్యాలయంమీద పతాకాలు ఎగురవేయబడినవి. బాలబాలికలకు మిఠాయి పంచిపెట్టబడింది.

అభ్యుదయ సమితిలో శ్రీ ముప్పిడి సత్యనారాయణమూర్తిగారు జెండా ఎగురవేశారు. సాయంత్రం బాలానందం పిల్లలచే నాటికలు వేయబడినవి. పిల్లలకు మిఠాయిపంచిపెట్టారు. స్థానిక మహిళా సమాజంవారు స్వతంత్ర భవనంలో సమావేశమై, సూత్రయజ్ఞం చేశారు. సాయంత్రం శ్రీ గోపరాజు వెంకటానందంగారి అధ్యక్షతను జరిగిన బహిరంగ సభలో శ్రీమతి చర్ల సుశీల కస్తూరి సూర్యప్రకాశరావుగార్లు మాట్లాడారు. తర్వాత ఫలహారాలు పంచిపెట్టబడింది.

విజ్ఞాన కళాశాల విద్యార్థులందరూ జాతీయ గీతాలతో ఊరేగి, పండుగ చేసుకొన్నారు. [illegible] శ్రీ కస్తూరి సూర్యప్రకాశరావుగారు జెండాను ఎగురవేస్తూ, [illegible] కొండయ్యగారు ప్రసంగిస్తూ, [illegible] పండిత నెహ్రూగారి అమృతవాణిని వినిపిస్తున్నట్లున్నారు. ఫలహారాలు, పాటలతో [illegible] పిమ్మట సభ ముగిసింది.

జిల్లాబోర్డు వారిమండి పంచాయతీ [illegible] పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారు జెండాను ఎగురవేశారు. పంచాయతీ సిబ్బంది కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. [illegible] గ్రామంలో శ్రీ అయ్యగారి అమ్మిరాజుగారు జెండాను ఎగురవేశారు.

ది కెనరా ఇండస్ట్రియల్ & బ్యాంకింగ్ సిండికేట్ లి

హెడ్ ఆఫీసు ఉడిపి, దక్షిణ ఇండియా

అనుమతి పొందిన మూలధనము	రూ.	56,00,000
చందా వేయబడిన మూలధనము	రూ.	32,11,000
చెల్లించబడిన మూలధనము	రూ.	25,55,737
రిజర్వులు	రూ.	13,50,000
డిపాజిట్టులు	రూ.	6,10,00,000
మొత్తం పర్కింగు నిధి.	రూ.	7,32,00,000

(30-6-1955)

రైచూర్ (హైదరాబాద్ స్టేట్)లో మా బ్రాంచి 29.7-1955 న తెరువబడెను.

ఇతర బ్రాంచిలు బొంబాయి, మద్రాసు, ఆంధ్ర, మైసూరు, హైదరాబాద్, తిరువాన్కూరు-కొచ్చిన్ స్టేట్సులలో 92 బ్రాంచీలున్నవి.

టి. ఏ. పాయ్. బి. కామ్ (బొంబాయి)

ఏ. వి. వి. బి. యం. యల్. ఏ. — జనరల్ మేనేజరు.

టి. ఎం. ఏ. పాయి, ఎం. బి. బి.ఎస్. — మేనేజింగ్ డైరెక్టరు.

THE CANARA INDUSTRIAL & BANKING SYNDICATE LTD.

డాల్మియా ఇన్సులేటర్లు

గోపురకం తయారు. ... నుపయోగించును.

డాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్

డాల్మియాపురం (తిరుచిరాపల్లి)



గ్రైపిజ్

పిల్లలకు పళ్ళు వచ్చేటప్పుడు సాధారణంగా నొప్పితో పాటు వచ్చే కడుపుబ్బరాలకు, విరోచనాలకు

వుడ్‌వర్డ్ ప్లాని స్ట్రీట్ & కంపెనీ, లిమిటెడ్.

కలకత్తా, బొంబాయి, మద్రాసు, కాన్పూర్, పాట్నా, గౌహతి, నాగపూర్.

ఆంధ్రులకు పంచవర్ష ప్రణాళిక తొలి వరప్రసాదం-మాచ్‌ఖండ్

గ్రామీణుల సౌభాగ్యానికి అది ఎంతో సహాయకారి కాగలదని ప్రెసిడెంట్ ప్రసాద్ ఆశాభావం

విశాఖపట్టణంలో మాచ్‌ఖండ్ హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ విశేషాలు

(మన విలేకరి) విశాఖపట్టణం ఆగస్టు 19—

ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ నేడిచ్చట మాచ్‌ఖండ్ హైడల్ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేస్తూ, గ్రామాలలో విద్యుచ్ఛక్తి సౌకర్యాలకుగాను మాచ్‌ఖండ్ విద్యుచ్ఛక్తిని కొంత ప్రత్యేకిస్తున్నందుకు ఆంధ్రప్రభుత్వాన్ని అభినందించారు.

తొలి పంచవర్ష ప్రణాళిక కింద ఆంధ్రులు పొందుతున్న తొలి ఫలితం మాచ్‌ఖండ్ హైడల్ ప్రాజెక్టు అని కూడా ప్రెసిడెంట్ ప్రసాద్ చెబుతూ, ఆంధ్రలో పారిశ్రామికాభివృద్ధికి యిది నాంది కాగలదని అన్నారు.

23 కోట్ల రూపాయల ఖర్చుతో ఆంధ్ర ఒరిస్సా ప్రభుత్వాలు సమిష్టిగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసినందుకు ఆ రెండు ప్రభుత్వాలను ప్రెసిడెంట్ అభినందించారు.

"గ్రామస్థులు కండబలం మీద ఆధారపడి పని చేయడానికే అలవాటు పడివున్నారు. కండబలానికిమించిన శక్తితోయు కిగాచేయవలసిన పనికి విద్యుచ్ఛక్తి ఎంతో సహాయపడగలదు. విశ్రాంతి సమయంలో విద్యుచ్ఛక్తి సహాయంతో కుటీర పరిశ్రమల ద్వారా గ్రామస్థులు అనేక వస్తువులను తయారుచేసి తమ ఆదాయాన్ని అభివృద్ధిచేసుకొనవచ్చు. ఇండియా వంటి విశాలమైన దేశంలో, లక్షోపలక్షలుగా వున్న గ్రామాలకు విద్యుచ్ఛక్తి ఎంతో సహాయకారి కాగలదు" అని కూడా ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ తెలియజేశారు.

మునిసిపల్ స్టేడియంలో జరిగిన సమావేశంలో రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ నేటి సాయంకాలం మాచ్‌ఖండ్ హైడల్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. గవర్నర్ దంపతులతో కలిసి, తన పత్నీమణితో సహా రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ సాయంకాలం ఆరున్నర గంటలకు స్టేడియంకు వచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగారు, చీఫ్ ఇంజనీరు శ్రీ వి. ఆర్. సోమయాజులుగారు వారికి స్వాగతం చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు రాష్ట్రపతికి పుష్పమాలలు వేశారు.

ఆ తరువాత ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు రాష్ట్రపతికి స్వాగతం చెబుతూ, కర్నూలులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొన్న రాష్ట్రపతి ఆంధ్ర ప్రజలను ఆశీర్వదించారని, చరిత్రాత్మకమైన ఈ ప్రాజెక్టును ఆయన యిప్పుడు ప్రారంభోత్సవం చేయడం నిజంగా చిరస్మరణీయమని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనిక చూపిన శ్రీయుతులు ప్రకాశం, గిరి, యాక్టాట్ హన్సేన్ గార్లకు అభినందనలు చెబుతూ, ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగానో సహకరించినందుకు ఒరిస్సా ప్రభుత్వానికి కూడా అభినందనాలు తెలియజేశారు.

పెద్దల సందేశాలు

ఈ ప్రారంభోత్సవ సందర్భంలో ఇండియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్, రాధాకృష్ణన్ ఒక సందేశాన్ని పంపిస్తూ, ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల అభ్యున్నతికి ఈ ప్రాజెక్టు నాంది కాగలదనడంలో తన కేలాంటి సందేహం లేదని అన్నారు.

ప్రధాని నెహ్రూ తన సందేశంలో ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రెసిడెంట్ బయలుదేరి వెళ్లడంలోనే ఆ ప్రాజెక్టు ప్రాధాన్యత, దానివల్ల లాభించగల సౌకర్యాలు సూచితమౌతున్నవని అన్నారు. ఈ ప్రాజెక్టువల్ల ఆంధ్రరాష్ట్రానికి సర్వ సౌభాగ్యాలు సమకూరగలవనే ఆశిస్తున్నామని చెప్పారు.

ఆర్థికమంత్రి శ్రీ సి. డి. దేశముఖ్ ఈ దేశంలో జరిగిన దానికంటె జరగవలసిన కృషి యింకా ఎంతగానో కలదు కనక, ఇంకా జరగవలసిన కృషి విషయంలోనే తగు సందేశాన్ని యివ్వడం సముచితం కాగలదని తెలియజేశారు.

మధ్యప్రదేశ్ గవర్నర్ డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు నదులు, అడవులు, ఖనిజాలు పుష్కలంగా వున్న ఆంధ్రలో తగినంతగా, చౌకగా విద్యుచ్ఛక్తి లభ్యమైనప్పుడు పారిశ్రామికాభివృద్ధి త్వరితంగా జరగగలదని అన్నారు.

ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు శ్రీ వి. టి. కృష్ణమాచారిగారు మాచ్‌ఖండ్ విద్యుచ్ఛక్తి సప్లయి పొందుతున్న ప్రాంతంలో త్వరితంగా పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధి జరిగి, ప్రజలజీవనప్రమాణాభివృద్ధికి తోడ్పడగలదనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో మిగతాభాగం పనికూడా త్వరితంగానే పూర్తి కాగలదని ఆశిస్తున్నామని అన్నారు.

శ్రీయుతులు రాజగోపాలాచారి, గుల్జారీలాల్ నందా, బిశ్వనాథం, ఒరిస్సా గవర్నర్ శ్రీ కుమారస్వామిరాజా, వసంత మంజరీదేవి (ఒరిస్సా) ప్రభృతులు పంపిన సందేశాలను కూడా చదివి వినిపించారు.

చీఫ్ ఇంజనీర్ స్వాగతపత్రం

విద్యుచ్ఛక్తి చీఫ్ ఇంజనీరు శ్రీ సోమయాజులుగారు ఆంధ్రలో మాచ్‌ఖండ్, సీలేరు, శ్రీశైలం, సింగిరెడ్డి లక్ష్మీపురం, తుంగభద్ర నిర్వేశ్వరం, నందికొండ పులిచింతల, రామపాద సాగరంవంటి ప్రాజెక్టులతో దాదాపు 15 లక్షల కిలోవాట్ల హైడ్రో విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడానికి అవకాశం కలదని, యింతవరకు రాష్ట్రంలో ఒక్క హైడల్ ప్రాజెక్టు కూడా లేదని అన్నారు. స్టీము డీజిల్ స్టేషన్ల ద్వారాను, మైసూరు, మద్రాసు రాష్ట్రాలనుంచి హైడ్రో—విద్యుచ్ఛక్తిని కొనడం ద్వారాను రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి సప్లయి జరుగుతున్నదని, దేశంలో తలసరిని విద్యుచ్ఛక్తి వాడకం 16 యూనిట్లు కాగా, ఆంధ్రలో అయిదు యూనిట్లు గా మాత్రమే కలదని అన్నారు.

రాష్ట్రంలో విద్యుచ్ఛక్తిని పెంచడానికి ఉద్దేశించిన స్కీములలో మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ప్రధానమైనదని అన్నారు. మాచ్‌ఖండ్ నదికి డుడుమా వద్ద వున్న జలపాతాన్ని వినియోగించుకొనడానికిగాను 1942 లో అప్పటి మద్రాసు ప్రభుత్వం అడ్వయిజరు శ్రీ ఎస్. వి. రామమూర్తిగారు. ఒరిస్సా ప్రభుత్వం అడ్వయిజరు శ్రీ బి. కె. గోఖలేగారు ఎంతో శ్రద్ధచూపారని, చివరకు 1946 లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒడంబడికపై సంతకాలు జరిగినవని చెప్పారు.

ఈ ప్రాజెక్టును ఆంధ్ర, ఒరిస్సా ప్రభుత్వాలు కలిసి నిర్మించినవని, ఖర్చులను 70: 30 నిష్పత్తిలో పంచుకున్నారని, పని యావత్తు ఆంధ్ర విద్యుచ్ఛక్తిశాఖ అజ్మాయిషీలో జరిగినదని వివరించారు. జాయింటుగా చేయగల ఖర్చులు 13½ కోట్లు కాగలవని, వీనిలో తొమ్మిది కోట్లు ప్రస్తుతానికి ఖర్చు జరిగిందని, ఆంధ్రలో తీగెలు వగైరాలు వేయడానికి అంచనావేసిన ఖర్చు 10 కోట్లలోను యిప్పటికి 8½ కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. రాష్ట్రంలో యిప్పుడున్న 2,900 ట్రాన్స్‌మిషన్ తీగలు, వచ్చే సంవత్సరాంతానికి రెట్టింపు కాగలవని కూడా అన్నారు.

మాచ్‌ఖండ్‌లోని మొదటి జనరేటర్ నేటి నుంచి విద్యుచ్ఛక్తిని సప్లయి చేస్తుందని, మిగిలిన రెండు జనరేటర్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పని చేయగలవని, ఈ మూడింటి ద్వారాను 51 వేల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి లభ్యం కావడమనేది జాలాపుట్ ఆనకట్ట నిర్మాణంతోకాని జరగదని అన్నారు. మొత్తంమీద మాచ్‌ఖండ్ ప్రాజెక్టు పని 1958-59 కి కాని పూర్తికాదని వివరించారు.

అనుకున్న ప్రకారం అందరికీ సంతృప్తికరంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసిన ఒరిస్సా, ఆంధ్ర ప్రభుత్వాల ఆఫీసర్లకు కంట్రాక్టర్లకు అభినందనలు చెప్పారు. ఇండియా ప్రభుత్వం చేసిన సహాయాన్నికూడా వివరించారు.

చౌకగా హైడ్రో-విద్యుచ్ఛక్తి సప్లయి లేని కారణాన గత సంవత్సరాంతంలోను 300 గ్రామాలకు మాత్రమే విద్యుచ్ఛక్తిని సప్లయి చేశారని, ఈ సంవత్సరాంతానికి విద్యుచ్ఛక్తి సప్లయిని పొందగల గ్రామాలు రెట్టింపు కావడమేకాక, తలసరిని విద్యుచ్ఛక్తి వాడకం కూడా రెట్టింపు కాగలదని అన్నారు.

తొలి పంచవర్ష ప్రణాళిక కింద పవర్ ప్రాజెక్టులకు ఉద్దేశించిన 25 కోట్ల రూపాయలు పూర్తిగా ఖర్చు కాగలదని, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద తుంగభద్ర, నందికొండ, నెల్లూరు థర్మల్ పవర్ ప్రాజెక్టులు చేర్చబడినవని తెలియజేశారు. అంతేకాదు, రోజు కొక గ్రామం చొప్పున రాష్ట్రంలోని 16,000 గ్రామాలలోను నూటికి 15 గ్రామాలకు చొప్పున విద్యుచ్ఛక్తి సప్లయి ఏర్పాట్లు చేయదలుస్తున్నారని, అలా చేసినప్పుడు రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి వాడకం తలసరిని 20 యూనిట్లు కాగలదని చీఫ్ ఇంజనీరు శ్రీ సోమయాజులుగారు స్వాగతపత్రంలో చెప్పారు.

ప్రెసిడెంట్ ప్రసంగం

తరువాత ప్రెసిడెంట్ ప్రసాద్, ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తూ యిలా చెప్పారు:—

"ఆంధ్రరాష్ట్రానికి వున్న అపారమైన జలసంపదను సద్వినియోగం చేసుకొనడానికి ఉద్దేశించిన అత్యంత ప్రధానమైన ఈ ప్రాజెక్టుకు నేను ప్రారంభోత్సవం చేయగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగావుంది. ఈ ప్రాజెక్టు రూపంలో పంచవర్ష ప్రణాళిక తొలి ఫలితాన్ని ఆంధ్ర ప్రజలు పొందుతున్నారు. అంతేకాదు ఇది ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. ఈ రెండు రాష్ట్రాలు ఎంతో సామరస్యంతో సకాలంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయడమనే దానికి మరింత ప్రాధాన్యతవుంది. ప్రాజెక్టుల సిద్ధింపగల ప్రయోజనాల సంగతి అలా వుంచి, రాష్ట్రాల మధ్య సహకారంతో కృషి జరగడంలో యిదొక చక్కని గుణపాఠాన్ని నేర్పుతున్నది. అందుకు ఉభయ ప్రభుత్వాలను అభినందిస్తున్నాను. ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం జరగడంతో ఉభయ ప్రాంతాలవారు అభ్యుదయాన్ని పొందగలరనే ఆశిస్తున్నాను."

"ఈ ఆధునిక యుగంలో విద్యుచ్ఛక్తి అనేది వీధులలో విద్యుద్దీపాలకు, నగరాలలో వుండేవారికి సౌకర్యాలకు మాత్రమే వినియోగపడేది కాదు. శ్రీ సోమయాజులుగారు చెప్పినట్లు మానవుడు తన జీవన పద్ధతులను అభివృద్ధి చేసుకొనడానికి సహాయపడే సాధనం మాత్రమే కనక బస్తీలవారికంటె పల్లెల వారికి విద్యుచ్ఛక్తి తక్కువగా ఉపయోగిస్తుందనడానికి వీలులేదు."

"ఇండియావంటి విశాల దేశంలో హెచ్చుమంది గ్రామాలలో నివసిస్తున్నారు. గ్రామీణులకు కండబలంమీద ఆధారపడి పనిచేయడం మాత్రమే తెలుసు. అలాంటివారికి విద్యుచ్ఛక్తిని అందుబాటు చేసినప్పుడు, దాని సహాయంతో ఇరిగేషన్ వగైరా సౌకర్యాలు చేసుకొని, భూములనుంచి అధికంగా ఆర్జన తీయగలరు, విశ్రాంతి సమయంలో కుటీరపరిశ్రమల ద్వారా ఆదాయాన్ని పెంచుకొనడం కూడా సాధ్యం కాగలదు. ఈ విధంగా గృహాలలోను, పొలాలలోను కూడా ఆధునికమైన సౌకర్యాలను అమర్చుకొని, గ్రామీణులు జీవిత భారాన్ని చాలవరకు తగ్గించుకొనగలరు. అందువల్లనే గ్రామాలకు విద్యుచ్ఛక్తి సప్లయి చేయడంలో మన దేశానికి ప్రత్యేక సహాయం జరుగుతుంది. అందువల్లనే గ్రామాల కోసం మీరు చేస్తున్న ప్రత్యేకమైన ఏర్పాట్లను అభినందిస్తున్నాను."

"గత జనవరిలో పంజాబులోని గంగువాల్ హైడ్రో-ఎలక్ట్రిక్ స్టేషన్‌కు ప్రారంభోత్సవంచేసే అవకాశం నాకు కలిగింది. ఈ మధ్య పర్యటనలో మైసూరు, బీహారులలోని కొన్ని పవర్ స్టేషన్లను చూచాను. మన గ్రామాలకు, నదీలోయలకు సన్నిహితంగా అవివున్నందున, దేశం పారిశ్రామికాభివృద్ధికి అవి మూలస్తంభాలుగా వున్నవి."

"ఆంధ్రరాష్ట్రంలో యింతవరకు తగినంతగా విద్యుచ్ఛక్తి సప్లయి జరగలేదు. ఇప్పుడీ ప్రాజెక్టు పూర్తికావడతోను, ద్వితీయ పంచవర్ష ప్రణాళికలోని స్కీములు కూడా పూర్తి కావడంతోను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహాయపడడమేకాక, పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రరాష్ట్రం ఎంతో ముందుకు పోగలదనడంలో నా కెలాంటి సందేహంలేదు. భారీరకం, మధ్యరకం, కుటీర పరిశ్రమల ద్వారా పారిశ్రామికాభివృద్ధికి విద్యుచ్ఛక్తి ఎంతగానో సహాయపడగలదు. విద్యుచ్ఛక్తి సప్లయి సౌకర్యాలను ఒకవైపున అభివృద్ధి చేసుకుంటూ, మరొకవైపున అందుబాటులో వున్న విద్యుచ్ఛక్తిని కాయకష్టాన్ని తగ్గించే పనులకు సక్రమంగా వినియోగించుకొనడంద్వారా అన్ని రంగాలలోను సర్వతో ముఖమైన అభివృద్ధిని సాధించగలమనే నమ్మకం నాకువుంది. అయితే దీనివల్ల కాయకష్టం చేసేవారిలో నిరుద్యోగం ఏర్పడకుండా చూడాలి. కాయకష్టానికి గల గౌరవాన్ని కాపాడుకొనాలి. జీవిత భారాన్ని తగ్గింపజేసుకుంటూ హెచ్చుమందికి పని చూపుతూ, దేశం మొత్తంమీద ఉత్పత్తిని పెంచుకోవాలి. ఈ కృషికి సహాయపడగల ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసే అవకాశాన్ని నాకు యిచ్చినందుకు మీ కివే నా ధన్యవాదాలు."

ఆ తరువాత అక్కడ ఏర్పాటు చేసిన స్విచ్‌ని ప్రెసిడెంట్ ప్రసాద్ నొక్కి, మాచ్‌ఖండ్ హైడల్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు.

చివరకు విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారి ధన్యవాదాలతో ప్రారంభోత్సవ కార్యక్రమం సమాప్తమైనది. ఆ తరువాత స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఎగ్జిబిషన్‌ను ప్రెసిడెంట్ సందర్శించారు. ఫిలిప్సు రేడియోవారు ప్రెసిడెంట్ ప్రసాద్‌ను టెలివిజన్‌లో చూపారు.

విశాఖపట్టణానికి ఆగమనం

ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ స్పెషల్ రైలులో నేటి సాయంకాలం 4 గంటలకు యిక్కడకు వచ్చారు. గవర్నర్ దంపతులు, ఆంధ్ర మంత్రులు శ్రీయుతులు గోపాలరెడ్డి, కళా వెంకటరావుగార్లు కూడా ఈ రైలులోనే వచ్చారు. ఆంధ్ర విద్యుచ్ఛక్తిశాఖా మంత్రి శ్రీ లచ్చన్నగారిని, ఒరిస్సా మంత్రి శ్రీ కృష్ణచంద్రదేవ్ భానోజీగారిని, జిల్లా కలెక్టర్ మిస్టర్ గ్విన్, నౌకాదళాధికారి కెప్టెన్ ఆర్. ఎస్. డేవిడ్‌ను ప్రెసిడెంట్‌కు పరిచయం చేశారు. నౌకాదళానికి చెందినవారు ప్రెసిడెంట్‌కు గార్డ్ ఆఫ్ హానర్ యిచ్చారు. ప్రెసిడెంట్ ప్రసాద్ సెల్యూట్‌ను స్వీకరిస్తూ వుండగా, నౌకాదళం బ్యాండువారు గీతాలాపన చేశారు. ఆ తరువాత రైల్వే మేనేజరు ఎస్. సి. కపూర్‌ను, హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆర్. ఎల్. గుప్తాను, రేవు అధికారి శ్రీ ఎస్. నంజుండయ్యా, మునిసిపల్ చెయిర్మన్ శ్రీ ఎ. వి. భానోజీరావు, ఆంధ్ర యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ వి. యస్. కృష్ణ, డాక్టర్ యం. వి. కృష్ణరావు, టి. విశ్వనాథం (డి. ఐ. జి.), యం. నారాయణరావు (డి. ఎస్. పి.)గార్లను జిల్లా కలెక్టర్ మిస్టర్ గ్విన్ ప్రెసిడెంట్‌కు పరిచయం చేశారు.

ఆ తరువాత ప్రెసిడెంట్ ప్రసాద్, గవర్నర్ వేసవి విడిదికి కారులో వెళుతుండగా, ప్రజలు అనేక మంది రోడ్ల కిరుప్రక్కల నిలబడి జయజయధ్వానాలుచేస్తూ ప్రెసిడెంట్‌కు స్వాగతం చెప్పారు.

ప్రెసిడెంట్ సమక్షంలో శ్రీ ద్వారంవారి వయొలిన్ కచ్చేరి

కర్నూలు, ఆగస్టు 18—

నిన్నరాత్రి ప్రెసిడెంట్ ప్రసాద్ సమక్షంలో శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు వీడేలు కచ్చేరీ జరిపారు. శ్రీ టి. భావనారాయణరావు, కుమారి మంగతాయారుగారు పక్క వీడేలు; శ్రీ కోలంక వెంకటరాజుగారు మృదంగం; శ్రీ ఆర్. ఎస్. కృష్ణమూర్తిరావుగారు ఘటవాద్యం వాయించారు.

గవర్నర్ దంపతులు, మంత్రులు కచ్చేరీకి హాజరయ్యారు.

ప్రాంతీయ సైన్యంలో ఎం. ఎల్. ఎ.ల సభ్యత్వం

అనర్హత తొలగింపు బిల్లు ప్రకటన

కర్నూలు ఆగస్టు 19—ప్రాంతీయ సైనికదళాలలోను, నేషనల్ కేడెట్‌కోర్‌లోను చేరిన శాసనసభ్యులు లాభదాయకమైన పదవిని నిర్వహిస్తున్నారనే కారణంగా వేతనాల విషయంలో కలిగే అనర్హతను తొలగించడానికి ఉద్దేశించిన 1953 ఆంధ్ర పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ చట్టం సవరణ బిల్లును ఆంధ్రప్రభుత్వం ప్రకటించింది.

సవరించవలసిన ఈ చట్టం 10 వ సెక్షన్ ప్రకారం పార్లమెంటరీ కార్యదర్శులకు మాత్రం ఈ మినహాయింపు వర్తిస్తుందిగాని, శాసనసభ్యులకు వర్తించదు. దేశహితం దృష్ట్యా శాసనసభ్యులపై అలాంటి నిషేధాలు విధించడం ఉచితంకాదు. కనుక కేంద్రప్రభుత్వం ఈ చట్టంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికకు సంబంధించినంతవరకు తగుసవరణచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

1962 నాటికి ఇండియాకు అణుశక్తి విద్యుత్కేంద్రాలు

—బ్రిటిష్ నిపుణుని జోస్యం

జెనీవా, ఆగస్టు 19—

ఇండియా అణుశక్తి విద్యుదుత్పాదక కర్మాగారాల నిర్మాణాన్ని 1962, 1967 మధ్య ప్రారంభించగలదని తాను అభిప్రాయపడుతున్నట్లు హార్వెల్‌లోని బ్రిటిష్ అణుశక్తి పరిశోధన కేంద్రం డైరెక్టరు సర్ జాన్ కాక్‌క్రాఫ్ట్ నేడిక్కడ వెల్లడించాడు.

అణుశక్తి శాంతికాల వినియోగాలపై నేడిక్కడ ప్రారంభమైన ప్రపంచ యువజన గోష్ఠిలో ఉపన్యసిస్తూ సర్ జాన్ పైవిధంగా పేర్కొన్నాడు. ఈ గోష్ఠిలో 13 దేశాల యువజన నాయకులు పాల్గొంటున్నారు.

ప్రపంచంలో మొత్తంమీద అణుశక్తి విజ్ఞానాభివృద్ధిని గురించి ప్రసంగిస్తూ, 1965 నుంచి అణుశక్తి విస్తృతంగా వినియోగంలోకి రాగలదనీ, ఈ శతాబ్దాంతంనాటికి ప్రపంచంలో వినియోగించబడే విద్యుచ్ఛక్తిలో చాలా భాగం అణుశక్తి సహాయంతో నడపబడే కర్మాగారాలలోనే ఉత్పత్తి చేయబడగలదనీ తాను భావిస్తున్నట్లు ఆయన తెలియజేశాడు.

తమ యువశాస్త్రజ్ఞులకు అణుశక్తి శాస్త్రంలో శిక్షణ యివ్వడం ప్రారంభించవలసిందిగా ఆయన వెనుకబడ్డ దేశాలను ఉద్బోధించాడు.

ఈ విషయంలో ఇండియా పరిస్థితిని గురించి ప్రస్తావించి సర్ జాన్ ఇలా అన్నాడు:

"ఇండియాలో హైడ్రో-ఎలెక్ట్రిక్ పవర్ ఉత్పత్తి వేగంగా జరగడానికి వీలులేని ప్రాంతాలలోను, నేలబొగ్గు సరఫరాకు అధికంగా ధనం వ్యయం చేయవలసివచ్చే ప్రాంతాలలోను అణుశక్తి సహాయంతో విద్యుచ్ఛక్తి ఉత్పాదనం ప్రత్యేకపాత్ర నిర్వహించగలదు"

ఇండియాలో అణుశక్తి పరిశోధనలు

జెనీవా, ఆగస్టు 18—గత కొద్ది సంవత్సరాలలోను ఇండియా, జపాన్‌లలో అణుశక్తి శాస్త్ర ప్రాథమిక పరిశోధనలలో విశేషంగా అభివృద్ధి సాధించబడినందుకు నిన్న ఇక్కడ ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల మహాసభలో ప్రతినిధులు ఆశ్చర్యం వెలిబుచ్చారు.

అణుశక్తి శాస్త్రాభివృద్ధిలో అమెరికా, రష్యా, బ్రిటన్‌లు ప్రముఖ విజయాలను సాధించినా, వాటి వినియోగానికి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లోహశోధన, వ్యవసాయం, వైద్యం-మున్నగు శాస్త్రాలకు సంబంధించిన చాలా నూతన విశేషాలను ఇండియా, జపాన్‌లు తమ పరిశోధనల ఫలితంగా ఇటీవల కనిపెట్టాయి.

యాటమిక్ రియాక్టర్ల నిర్మాణానికి అవసరమైన [illegible] జిర్కోనియం లోహాన్ని పూర్తిగా శుద్ధిచేయడానికి ఒక వరికొత్త విధానాన్ని బెంగుళూరు సైన్సు ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ బ్రహ్మప్రకాశ్ నిన్న విశదం చేశాడు.

ఈ విధానం వ్యాపారావసరాలకు పనికి వచ్చే విధంగా అభివృద్ధి పరచబడితే ప్రపంచంలో అణుశక్తి మార్కెట్‌లో ఇండియాకు మునుముందు పెద్ద ప్రాముఖ్యం లభించగలదు.

అయితే ఇండియా, జపాన్‌లలో అణుశక్తిని శాంతికాల ప్రయోజనాలకై పెద్ద పెట్టున వినియోగంలోకి తీసుకురావడానికి కనీసం అయిదేళ్లు పట్టవచ్చునని ఇక్కడ భావించబడుతున్నది.

ఇండియా, టర్కీలకు అణుశక్తి ఆవశ్యకత

వాషింగ్టన్, ఆగస్టు 18—అణుశక్తితో విద్యుదుత్పత్తి ఆవశ్యకత తక్కిన అన్ని దేశాలకంటె ముందుగా ఇండియా టర్కీలకు, జపాన్, ఫిలిప్పీన్స్, ఇటలీ, బ్రెజిల్, పాన్సులకు ఎక్కువగా కలుగగలదని అమెరికన్ అంతర్జాతీయ సహకార సంస్థ ప్రకటించిన ఒక నివేదికలో నేడిక్కడ విశదం చేయబడింది.

ఈ దేశాలలో హైడ్రో-ఎలెక్ట్రిక్ పవర్ థర్మల్ పవర్ల ఉత్పత్తి ఎక్కువ వ్యయంతో కూడుకున్న పని కావడమే ఇందుకు కారణమనీ, అణుశక్తి సహాయంతో విద్యుచ్ఛక్తిని అంతకంటె చాలా చౌకగా ఉత్పత్తి చేయవచ్చుననీ ఈ నివేదికలో వివరించబడింది.

అణుశక్తి ఎక్స్-రే యంత్రాలు

జెనీవా, ఆగస్టు 18 — ఎక్కడికైనా తేలికగా తీసుకు వెళ్ళడానికి వీలుగా చేతి పెట్టెలో అమర్చబడిన చిన్న ఎక్స్-రే యంత్రాలను నిన్న ఇక్కడ ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల మహాసభలో అమెరికన్ శాస్త్రజ్ఞులు ప్రదర్శించారు.

టైపురైటర్ అంతేసి వుండే ఈ యంత్రాలు అణుశక్తి సహాయంతో పని చేస్తాయి. వీటికి విద్యుచ్ఛక్తి అవసరం లేదు. ఈ పెట్టె ఖరీదు 20.50 పౌనుల మధ్య వుంటుంది.

సోవియెట్ నాయకులతో అడెనోవర్ సంభాషణలు

—బాన్ షరతులకు మాస్కో సమ్మతి

బాన్, ఆగస్టు 19—

వచ్చే నెల మాస్కోలో చర్చ జరపడానికి పశ్చిమ జర్మన్ ఛాన్సలర్ డాక్టర్ అడెనోవర్ సూచించిన అంశాలను రష్యా ఆమోదించినట్లు నేడిక్కడ ప్రకటించబడింది.

ఈ సందర్భంలో పశ్చిమ జర్మన్ ప్రభుత్వానికి అందజేయబడిన లేఖలో, రష్యన్ నాయకులతో చర్చకె తాను మాస్కోకు సెప్టెంబర్ 9 వ తేదీని రాదల్చుకున్నట్టు డాక్టర్ అడెనోవర్ చేసిన సూచనను కూడా సోవియెట్ యూనియన్ ఆమోదించినట్లు విశదం చేయబడింది.

ఎటి నిషేధం లేకుండా ఏ అంశాన్ని గురించి అయినా సరే చర్చించడానికి సోవియెట్ ప్రభుత్వం సంసిద్ధంగా వున్నదని ఈ లేఖలో తెల్పబడినట్లు ఒక పశ్చిమ జర్మన్ ప్రభుత్వ ప్రతినిధి తెలియజేశాడు.

ఈ సోవియెట్ లేఖ పారిస్‌లోని రష్యన్ రాయబారి ద్వారా నేడు పశ్చిమ జర్మనీకి అందజేయబడింది.

రష్యన్ నాయకులతో డాక్టర్ అడెనోవర్ చర్చలు మాస్కోలో సెప్టెంబర్ 9 వ తేదీ ప్రాంతాన ప్రారంభంకావాలనీ, జర్మనీ ఏకీకరణ సమస్యను గురించి, రష్యాలో నిర్బంధంలో వుంచబడిన జర్మన్ల సమస్యను గురించి చర్చలు జరగాలనీ క్రిందటి శుక్రవారం నాడు రష్యాకు అందజేసిన లేఖలో పశ్చిమ జర్మన్ ప్రభుత్వం తెలియపరచింది.

ఈ చర్చలకు ముందుగా పశ్చిమ జర్మనీ ఏటి షరతులను విధించరాదని ఆగస్టు 4 వ తేదీన బాన్‌కు పంపిన లేఖలో రష్యా పట్టుబట్టిన సంగతి పాఠకులకు విదితమే.

బ్యూనోస్ ఏయిర్స్‌లో తిరిగి కల్లోలం

నగర మధ్యభాగంలో పోలీసు బందోబస్తు

బ్యూనోస్ ఏయిర్స్, ఆగస్టు 17—అర్జెంటీనా రాజధాని నగరం బ్యూనోస్ ఏయిర్స్‌లో కేథలిక్కులతో సంఘర్షణలకు పిమ్మట బలిష్ఠమైన పోలీసుదళాలు నగర మధ్యభాగ రక్షణకు బందోబస్తు చర్యలను తీవ్రం చేసినవి.

నగరం ఉత్తరభాగంలో ఒక జీప్‌కారు నుంచి కరపత్రాలు పంచిపెడుతున్న అయిదుగురు యువకులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఒక యువకుడు గాయపడ్డాడు; నలుగురు యువకులు అరెస్టు చెయ్యబడ్డారు.

ఉదయం కేథలిక్కులు జనరల్ జోసెఫ్ సాన్ మార్టిన్ 105 వ వర్ధంతిని జరుపుకొన్న సందర్భాన పోలీసులతో జరిగిన సంఘర్షణలలో 41 మంది అరెస్టు చెయ్యబడ్డారు.

నేటిరాత్రి శాన్‌మార్టిన్ శిలావిగ్రహానికి దగ్గరగా మూడు ప్రాంతాలలో తిరిగి కాల్పులు జరిగాయి.

ఇండొనేషియా రాజధానిలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌లో ఇంజనీరింగ్ యంత్రాలు మొదలుకొని చేనేతవస్త్రాల వరకు అనేక భారతీయ వస్తువులు ప్రదర్శించబడుతున్నవి.

సింగపూర్ శాసన సభనుంచి ప్రతిపక్షం వాకౌట్

ముఖ్యమంత్రి చర్యపట్ల ఆక్షేపణగా

సింగపూర్, ఆగస్టు 18—కన్సర్వేటివ్ మితవాదులు, ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ పార్టీల సభ్యులు, పీపుల్స్ యాక్షన్ పార్టీ, స్వతంత్ర ట్రేడ్ యూనియనిస్టులు సహా ప్రతిపక్షం సభ్యులు నేడు సింగపూర్ శాసనసభనుంచి ముఖ్యమంత్రి మిస్టర్ డేవిడ్ మార్షల్ గవర్నర్ సందేశాన్ని పరిశీలించడానికై ఒక రోజు వ్యవధి నిరాకరించడంపట్ల ఆక్షేపణ సూచనగా వెళ్ళిపోయారు.

గవర్నర్ తన సందేశంలో ముఖ్యమంత్రి సలహాను తాను కోరిన విషయాలలో ఆ సలహాకు అనుగుణ్యంగానే వర్తిస్తానని పేర్కొనడం మిస్టర్ మార్షల్‌కు ఘన విజయంగా పరిగణించబడుతూవుంది.

సింగపూర్‌కు సాధ్యమైనంత త్వరలో స్వపరిపాలనాధికార మివ్వాలన్న శాసనసభ రెండవ సూచనకు వచ్చే వసంతఋతువులో సింగపూర్‌నుంచి ఒక ప్రతినిధి వర్గం లండన్ వచ్చి చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధంగా వుందని, అప్పటికి మిస్టర్ మార్షల్ మంత్రివర్గానికి ఒక ఏడాదిపాటు పరిపాలనానుభవం కూడా వుంటుందని గవర్నర్ అన్నాడు.

గవర్నర్ సందేశాన్ని పరిశీలించడానికి ఒక రోజు వ్యవధి విమ్మన్న ప్రతిపక్షం సూచన వోటుకు పెట్టగా వీగిపోవడంతో ముఖ్యమంత్రి మిస్టర్ మార్షల్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించాడు. ప్రతిపక్ష సభ్యులు వెళ్ళిపోయారు. తీర్మానం ఆమోదించబడినపిదప శాసనసభ సమావేశం ఆగస్టు 24 వ తేదీకి వాయిదా వెయ్యబడింది.

సైప్రస్‌లో 41 మంది గ్రీకుల అరెస్టు

దౌర్జన్య వాదులనే అనుమానంపై

నికోసియా (సైప్రస్), ఆగస్టు 18—బ్రిటిష్ సైనికులు కొత్త దౌర్జన్య వ్యతిరేక శాసనం పరంగా సైప్రస్‌లోని పెక్కు ప్రాంతాలలో దాడి జరిపి దౌర్జన్య వాదులనే అనుమానంపై 41 మంది గ్రీకులను అరెస్టు చేశారు.

ఈ శాసనం జులై 16 వ తేదీని అమలుకు వచ్చిన పిదప యిప్పటికి 57 మంది అరెస్టు చెయ్యబడ్డారు.

ఫామగుస్తా రేవు ప్రాంతంలోని ఒక బ్రిటిష్ కంట్రాక్టర్ కార్యాలయం నుంచి సైనిక నిపుణులు నేడు ఒక ప్రేలని నాటు బాంబును తొలగించారు.

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, ఆగస్టు 20—

అమ్మకం ధన్ను	రు.	అ.	పై.
సవర్నం చిల్లరధర	62	0	0
పాట్లా బంగారం	96	4	0
మూసా బంగారం	94	4	0
వెండి వంద తులాలు	183	12	0
వెండి తులం 1-3	1	11	9

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	109-0-0	113-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎసి ఎసి. ఎ. రెడీ		216-0-0
ఆముదం 500 తిరువత్తూరు		165-0-0
సేలమ్ లోటస్, స్వాన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-8-0
కొబ్బరినూనె కొంంటో 37½ పౌండ్		
రాజా బ్రేండ్		26 0-0
ఎం ఎసి బ్రేండ్		26 4-0
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85-8-0	85-12-0
నైజామ్ (228 పౌనులు)	88,	88-8-0
సామలకోట (2కట్స్)		85-8-0

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 20—

వెండి 100 తులాలు	162 8-0
పాట్లా బంగారం	95 4 0
సవరు	61- 8-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 20—

అమ్మకం వస్తు	రు	అ	పై
పాట్లా బంగారం రెడీ	95	8	0
వెండి 100 తులాలు	164	0	0
సవరను	60	12	0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 19—

నేటి ఓపెనింగ్	—	33.94
నేటి క్లోజింగ్	—	33.97

1955 ఆగస్టు 21, ఆదివారం

మన్మథనామ సంవత్సర

అధిక భాద్రపద శుద్ధ చవితి

చవితి రా॥ 11-12 గంటలవరకు

హస్త రా॥ 11-57 గంటలవరకు

వర్జ్యం: ఉ॥ 7-49 నుంచి 9-28 గంటలవరకు

జోహాన్స్‌బర్గ్, ఆగస్టు 18—దక్షిణాఫ్రికా పోస్టు ఆఫీసు అధికారులు ఉత్తరాలను తెరిచి చూస్తున్నారనే ఆరోపణను తపాలా న్యాయశాఖ అధికారులు నేడు పరిశీలిస్తున్నారు.

ఈ ఆరోపణలు మొదట పార్లమెంటు సమావేశంలోనే చెయ్యబడినవి. పోస్టు ఆఫీసుల చర్య కనిపెట్టడానికి లిబరల్ పార్టీ పెక్కు ఉత్తరాలు పంపగా అందులో నాలుగు తెరవబడినట్లు రుజువయిందట.

లండన్‌కు బి.ఒ.ఎ.సి.

Coronet

కారొనెట్ టూరిస్ట్ సర్వీసెస్ విమానంలో ప్రయాణంచేయిండి



సిజన్‌లో కొనట్టి తక్కువ టూరిస్ట్ రేట్లతో రాజావళి ప్రయాణం చేసి రు. 599 లను మిగుల్చుకోండి.

మద్రాస్ ఒక్క వైపుకు, 1,484 రూ

లండన్ రాను పోను రు 2,627 రూ

ఈ సిజన్‌లో కొనట్టి రేట్లు ఇండియానుండి 1955 ఆగస్టు 1 వ. తేది మొదలుకొని 1956 ఫిబ్రవరి 29 వ. తేదీవరకు దొరకును. తిరుగు ప్రయాణము టికెట్టు చెల్లేకాలం (ఒక సంవత్సరం) లోగా చేయవచ్చును. సీజన్‌లోకొనట్టి తక్కువ టూరిస్ట్ రేట్లు యిరోపాయందలి యితర పెద్ద గమ్యస్థానాలకుకూడ దొరకును. బి.ఒ.ఎ.సి. మరియు క్వాన్‌టాస్‌లోను తక్షణమే ప్రయాణ సంబంధములు బొంబాయిలో కలిగియున్నవి.

బి.ఒ.ఎ.సి. విహాయెడల మంచి శ్రద్ధ వహించును.

మీ స్థానిక ట్రావెల్ ఏజంటుమగాని లేక బి.ఒ.ఎ.సి. ఆఫీసుతో 35/4 మౌంట్ రోడ్. మద్రాసు 2. టెలిఫోన్: 85394 సంప్రదించుడు.

FLY B·O·A·C

బి. ఒ. ఎ. సి. విమానాలలో మీరు సురక్షితంగ నుండెదరు.

బ్రిటిష్ ఓవర్‌సీస్ ఏర్‌వేస్ కార్పొరేషన్

భద్రాచల యాత్ర

రాజమండ్రి నుండి ప్రయాణము రాకపోకలు 3 రోజులు మాత్రమే రాజమండ్రి నుండి భద్రాచలం రిటరన్ టిక్కట్టు రు. 1 కి రు. 2-1-0 మాత్రమే. రిటరన్ టిక్కట్టుకు 10 రోజులు టైమ్ యివ్వబడును. మా కంపెనీ లాంచీలు ప్రతి రోజూ వుదయం రాజమండ్రి నుండియున్ను, భద్రాచలం నుండియున్ను బయలుదేరుచుండును. ప్రతి రోజూ కొన్ని వందలమంది యాత్రికులు మా లాంచీలలో వెళ్ళి శ్రీ రామచంద్రమూర్తి వారిని దర్శించుకుని సురక్షితముగా యాత్ర చేయుచున్నారు. వుత్తరము ద్వారా కావలసిన టిక్కట్లు రిజర్వు చేసుకొనవచ్చును. శ్రీరామా మోటారు లాంచీస్ సర్వీసు, రాజమండ్రి.

ఏజెంటు: కె. రంగయ్య శెట్టి, భద్రాచలం.

సెక్రటరీ: పిని శెట్టి ఆగనారాయణరావు.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO. at the "Indian Express" Press. Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 196
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: సోమవారం
22-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార వెంకటేశ్వర రావు

చైనాలో విద్యాభ్యాసానికి ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు

న్యూఢిల్లీ, ఆగస్టు 21—ఇండియా, చైనాల మధ్య విద్యావేత్తల మార్పిడి కార్యక్రమం కింద యోగ్యతలు గల ఏడుగురు విద్యార్థులకు చైనా వెళ్లి చదువుకోడానికి ఇండియా ప్రభుత్వం విద్యాశాఖ స్కాలర్‌షిప్‌లు ఇవ్వదలచింది.

"వ్యవహార దక్షతతో ఆంధ్రరాష్ట్రాన్ని పటిష్ఠం చేసుకొనండి"

ఆంధ్రలో పర్యటనానంతరం ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ వీడ్కోలు సందేశం

పాత కొత్తల సమన్వయమే అభ్యున్నతికి మార్గమని ప్రబోధం

వాల్తేరు, ఆగస్టు 20—

ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, ఆంధ్రలో వారం రోజుల పర్యటనను పూర్తిచేసుకొని నేడిక్కడనుంచి బయలుదేరి వెళ్ళడానికి ముందు, ఆంధ్ర ప్రజానీకానికి ఒక సందేశాన్ని యిస్తూ "ఆంధ్రులు వ్యవహార దక్షతతో తమ రాష్ట్రాన్ని సుస్థిరం చేసుకొనాలని, తద్వారా భవిష్యత్తులో సర్వతోముఖాభివృద్ధికి అనువుగా అన్ని రంగాలలోను పునాదులు వేయాలని" విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రదేశంలో పర్యటన చేసినప్పుడు ప్రజలు తనకు యిచ్చిన స్వాగతాలకు, సన్మానాలకు ప్రెసిడెంట్ ప్రసాద్ అభినందనాలు తెలియజేస్తూ, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక వివరాలను తయారుచేయడంలో ఆంధ్ర ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై వుండడం తన కెంతో సంతోషాన్ని కలిగించిందని కూడా పేర్కొన్నారు. రాష్ట్రం మీద సకాలానికి వర్షాలు కురిసినవని, మొత్తంమీద రాష్ట్రం అంతటా సంతృప్తి, సంతోషం కానవస్తున్నవని కూడా అన్నారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ నేడిక్కడ నుంచి రాయపూర్ మీదుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ముందుగా ఒరిస్సా రాష్ట్రంలోని తిరుపళ్ళి వెడతారు. గవర్నరు శ్రీ త్రివేది, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి, తదితర మంత్రులు, ఒరిస్సా మంత్రి శ్రీ కృష్ణచంద్ర దేవ్ ప్రభృతులు, పెక్కుమంది అధికారులు, అనధికారులు నేటి సాయంకాలం స్టేషన్‌కు వచ్చి ప్రెసిడెంట్‌కు వీడ్కోలు చెప్పారు. ప్రెసిడెంట్ ప్రసాద్ రైలులో ఎక్కడానికి ముందు సాయుధ పోలీసు దళాల గార్డ్ ఆఫ్ ఆనర్‌ను పరిశీలించారు.

తిరుపళ్ళిలో ఆచార్య వినోబా భావే కలుసుకొని, ఆదివారంనాడు అక్కడనుంచి బయలుదేరి ఆగస్టు 23 వ తేదీకి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఢిల్లీ చేరతారు.

విద్యాభివృద్ధికి సౌకర్యాలు

ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ నేటి ఉదయం ఆంధ్రా యూనివర్శిటీని సందర్శించారు. ఎరిస్కిన్ స్క్వేర్‌లో జరిగిన సమావేశంలో, యూనివర్శిటీలోని వివిధ శాఖలవారు, యూనివర్శిటీ కాలేజీల విద్యార్థుల సాంఘిక సేవాసమితి తరఫున ప్రెసిడెంటుకు సన్మానపత్రాలు సమర్పించబడినవి.

ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, ఛాన్సలర్ శ్రీ త్రివేదితో కలిసి, యూనివర్శిటీకి రాగానే ప్రోఛాన్సలర్ శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు, వైస్-ఛాన్సలర్ డాక్టర్ వి. ఎస్. కృష్ణ, రిజిస్ట్రారు శ్రీ కె. వి. గోపాలస్వామిగారు తదితర ప్రొఫెసర్లు స్వాగతం చెప్పారు. ఆ తరువాత యూనివర్శిటీలోని సైన్సు శాఖకు చెందిన వివిధ భాగాలను ప్రెసిడెంట్ సందర్శించారు.

ఆ తరువాత జరిగిన సమావేశంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ కృష్ణగారు, గత 18 నెలలోను జరిగిన మార్పులను గురించి వివరిస్తూ తిరుపతిలో ఏర్పాటుచేసిన రెండవ యూనివర్శిటీకి సముజ్జ్వలమైన భవితవ్యం కలదని చెప్పారు. ఆంధ్రా యూనివర్శిటీలోనే ఇంజనీరింగ్ కోర్సును ఈ ఏడాది కొత్తగా ప్రారంభించారని, దేశంలో సర్వతోముఖమైన అభివృద్ధికి సాంకేతికమైన విజ్ఞానం చాలా అవసరమని అన్నారు. పోతే యూనివర్శిటీ విద్యా సంస్కరణకు, కొత్త కోర్సులను ప్రారంభించడానికి ఆలోచనలు జరుగుతున్నవని కూడా వివరించారు.

తరువాత ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ ప్రసంగిస్తూ భవిష్యత్తుకు సహాయకారి కాగల సాంఘిక సేవా సంస్థలను సందర్శించడం, అక్కడ వున్న మిత్రులను కలుసుకోవడం తన కెంతో ఆనందాన్ని కలిగిస్తూ వుంటుందని చెప్పారు. దేశం ప్రస్తుతం క్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నదని, అది రాజకీయమైనది కాని, మామూలుగా భావించే క్లిష్టస్థితి మాత్రం కాదని అంటూ దేశాభ్యున్నతిని సాధించ గల బ్రహ్మాండమైన నిర్ణయాలు జరుగుతున్నవని చెప్పారు. ఈ నిర్ణయాలు చేయడంలో గతంలోని అపూర్వమైన సాంప్రదాయం మాత్రమే కాక, త్వరితగతిని పురోగమిస్తున్న దేశాల ఉదాహరణ కూడా మనకు గుణపాఠంగా కలదని అంటూ ఏమార్గాన్ని అనుసరించాలనే నిర్ణయానికి రావలసివుండడమే ఈ క్లిష్ట స్థితిగా తాను పేర్కొనడం జరిగినదని చెప్పారు. గతాన్ని నిర్మలంగా తీసుకొని, పొరుగుదేశాల అనుభవాలతో ముందుకుపోయే మధ్యేమార్గాన్ని సూచిస్తున్నానని అన్నారు. కేవలం పాశ్చాత్య దేశాలను అనుకరించడంవల్లను పాతనంతటిని పునరుజ్జీవింపజేయడంవల్లను దేశం ప్రతిష్ఠ పెరగదని చివరకు మనకు మనమే గొప్పవారమని కూడా చెప్పుకొనలేమని అంటూ కొత్తలో వున్న మంచిని స్వీకరించి, మన ధోరణిలో మనం ముందుకు సాగిపోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్తను తనలో విలీనం చేసుకొని ప్రత్యేకతను నిలబెట్టుకొనడంలో ఇండియాకొక విశిష్టత కలదని అన్నారు.

అనేక ప్రాథమికమైన మార్పులను చరిత్ర ప్రసిద్ధమైన మార్పులను చూస్తున్నామని, రాజకీయంగా చూస్తే విజయోన్ముఖులైనవారు, సామ్రాజ్యాలను నెలకొల్పినవారు పతనమై పోతున్నారని, జాతీయోద్యమ విజృంభణ సాగిందని, వాటన్నింటిలోను ఇండియా ప్రత్యేక మార్గాన్ని అనుసరించి, తన సాంప్రదాయాన్ని నిలబెట్టుకొని, తిరిగి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటున్నదని అన్నారు.

విశ్వవిద్యాలయాల బాధ్యతలను గురించి ప్రస్తావిస్తూ, శాస్త్రీయ విజ్ఞానంలో పాశ్చాత్య దేశాల నుంచి సర్వ విషయాలను సముచిత

(మిగతా 2 వ పేజీలో)

మొరాకో, అల్జీరియాలలో దౌర్జన్యాల ఫలితంగా 440 మంది మృతి

మాజీసుల్తాన్ పదచ్యుతిపట్ల నిరసన ప్రదర్శనలు

పారిస్, ఆగస్టు 21—

ఫ్రెంచి ఉత్తరాఫ్రికాలో నిన్న దౌర్జన్యాలు మహోద్ధతితో పునః ప్రజ్వలించడం ఫలితంగా నూరుగురు యూరోపియనులు సహా 440 మందికి పైగా నిహతులైనారని, 101 మంది గాయపడారని, యూరోపియన్‌లు నివసించే పెక్కు పేటలు దోచుకోబడి తగులబెట్టబడినవనీ అనధికారపూర్వకంగా వచ్చిన వార్తలు తెలుపుతున్నది.

ఈ దౌర్జన్యాలు విస్తృతంగా మొరాకో, అల్జీరియాలలో చెలరేగాయి.

కాసబ్లాంకాకు దక్షిణంగా వున్న ఓడ్‌జెంలో నిన్న అర్ధరాత్రి ఫ్రెంచి టాంకులు గస్తీ చర్యలు జరపడానికిపూర్వం నగరవీధులు మరణించిన కళేబరాలతో నిండిపోయినవి

మొరాకన్ నేషనలిస్టులు, దగ్గరనేవున్న కొండజాతులవారితో యూరపియనులు నివసించే పేటలపై దాడులు జరిపినసందర్భంగా 50 మంది యూరోపియనులు, 60 మంది మొరాకనులు నిహతులైనారు. రెండు గంటలపాటు దౌర్జన్యవాదులు పట్టణాన్ని తమ స్వాధీనంలో వుంచుకోగలిగారుట కూడా.

రబాట్‌కు పారిపోయి వచ్చిన యూరోపియనులు తల్లుల చంకలలోని బిడ్డలు చిత్రవధ చెయ్యబడ్డారని, కార్లలో కూర్చునివున్న వాళంగానే యూరోపియనులు తగులబెట్టివేయబడ్డారని అన్నారు.

ఫ్రెంచి, సెనెగలీస్ సైనికులు ఆ తర్వాత ఓడ్‌జెంలోని యూరోపియన్ పేటను దౌర్జన్యవాదులనుంచి విముక్తం చేసేసరికి, ఆ పేట వాలమటుకు భస్మీపటలమై పోయివుండదని కాసబ్లాంకా నుంచి రాయటర్ ప్రత్యేక విలేకరి తెలుపుతున్నాడు.

నేషనలిస్టు సుల్తాన్ మహమ్మద్ బెన్ యూసఫ్‌ను ఫ్రెంచివారు పదచ్యుతునికావించిన ద్వితీయ వార్షిక దినం సందర్భంగానే మొరాకోలో ఈ దౌర్జన్యాలు చెలరేగాయి.

మొరాకోలో కనీసం 52 మంది యూరోపియనులు సహా 198 మంది నిహతులై వుంటారని అంచనా వేయబడుతున్నది. ఈ సంఖ్య యింకా హెచ్చువచ్చు ననుకొంటున్నారు కూడా.

వీటి వెంబడినే సరిహద్దు కావలవున్న అల్జీరియాలోని కాన్‌స్టాంటైన్ రాష్ట్రంలో చిచ్చు అంటుకొంది. అక్కడ దౌర్జన్యవాదులు సైనికుల కారకానుల పైన పోలీసు స్టేషనులపైన జరిపిన దాడుల ఫలితంగా కనీసంలో 244 మంది మరణించారు. వీరిలో నేషనలిస్టులు 200 మంది కలరు.

పారిస్‌లో ఫ్రెంచి దేశీయ వ్యవహారాల మంత్రి కార్యాలయం ఒక ప్రకటనచేస్తూ కాన్‌స్టాంటైన్ ప్రాంతంలో 44 మంది సివిలియన్‌లు, సైనికులు నిహతులైనారని, వీరిలో 21 మంది యూరోపియనులనీ, 51 మంది గాయపడ్డారనీ అన్నది.

ఫ్రెంచి సైనికులు 146 మంది దౌర్జన్యవాదులను పరిమార్చి 73 మందిని గాయపరచారనీ ఈ ప్రకటన సూచిస్తున్నది.

కాన్‌స్టాంటైన్ ప్రాంతంలోని ఫిలిప్‌విల్లీలోనే తొమ్మండుగురు యూరోపియనులు, తొమ్మండుగురు సైనికులు నిహతులైనారట

ఈ ప్రాంతంలో ఫ్రెంచి బలాలు 50 మంది దౌర్జన్యవాదులను, డుడ్ జెనాటీలో 30 మందిని కావోబ్స్‌లో అయిదుగురిని, కాన్‌స్టాంటైన్‌లో ముగ్గురిని హతమార్చి, 24 గురిని గాయపరచినవి.

కాన్‌స్టాంటైన్ ప్రాంతంలో ఫ్రెంచి సైన్యాలు పరిస్థితిని త్వరితంగా అదుపులో పెట్టాయి.

అల్జీరియా గవర్నర్-జనరల్ విమానంలో సిమోగ్‌కు వెళ్లాడు.

అల్జీరియర్స్‌లోగాని, ఓరాన్‌లోగాని అల్లరులు లేవు.

కాన్‌స్టాంటైన్ ప్రాంతంలో నాలుగుబాంబు ప్రేలుడులు సంభవించాయి ఒక బాంబు నగర మధ్యంలోని ఒక హోటలులోనికి విసరబడినపుడు 14 మంది గాయపడ్డారనీ, యిదే సమయంలో అరబ్ పేటలోని ఒక పోలీస్ స్టేషన్‌పై దౌర్జన్యవాదులు దాడిజరిపారనీ పోలీసులు అన్నారు.

వారు విసిరిన ఒక బాంబు వీధిలో ప్రేలి ఆదారిని పోతున్న ఒక ముస్లింస్త్రీని, ఒక యువకుని గాయపరచింది.

అక్కడనే ఒక సందులో దాగివున్న ఒక దౌర్జన్యవాది ఒక రిక్షావానిని కాల్చి చంపివేశాడు. ఆ తర్వాత అతడు సైనికులచే కాల్చివేయబడ్డాడు. అదే సమయంలో నగరంలోని మరొక ప్రాంతంలో ఒక కెమిస్టు కాల్చివేయబడ్డాడు.

పోలీసులు, సైనికులు కాన్‌స్టాంటైన్ నుంచి బయటకు పోయే మార్గాలను బందుచేసి, దౌర్జన్యవాదులకోసం అన్వేషణ సాగించారు. ఒక గుట్టనుంచి పారిపోతున్న ఎనమండుగురిపై గ్రెనేడ్లు విసరబడగా ఒకడు నిహతుడైనాడు. ఒకడు గాయపడ్డాడు. అయిదుగురు పారిపోయారు.

నగరంలో మరొకచోట ముగ్గురు చంపివేయబడ్డారు.

సైనికులు, పోలీసులు కాన్‌స్టాంటైన్ నగరంలోని కూడలిస్థానాలలో కావలివున్నారు.

రాత్రికి నగరంలో శాంతి నెలకొన్నది.

మొరాకోలో మాజీ సుల్తాన్ బెన్ యూసుఫ్ తిరిగి అధికారానికి రావడానికి సుముఖులైన కొండజాతులవారికి, 60 మంది ఫ్రెంచి పెరాచూ సైనికులకు మధ్య అట్లాసు పర్వత ప్రాంతంలోని కెనిఫరా పట్టణంవద్ద సంఘర్షణలు జరిగినవి.

మొరాకోలో నేడు నేషనలిస్టుల సమ్మె ఫలితంగా పెక్కు మొరాకన్ దుకాణాలు మూసివేయబడినవి.

ప్రకాశం హాలు నిర్మాణం

వర్షాకాలం తర్వాత ప్రారంభం కాగలదట

కర్నూలు, ఆగస్టు 21—10 లక్షల రూపాయల ఖర్చుతో కర్నూలులో నిర్మించనున్న ఆంధ్ర అసెంబ్లీ భవనం-ప్రకాశం హాలుకు తొలి ఏర్పాటు ఇంకా సాగుతున్నాయి.

హింద్రీ నదీ తీరంలో సెక్రటేరియట్ భవనం పక్కనే దీనికోసం నిర్ణయించబడిన ఈ స్థలాన్ని చదును చేస్తున్నారు. కాని కట్టడం పనిమాత్రం వర్షాకాలం దాటిన తర్వాతనే గాని ప్రారంభం కాదు. కారణం ఈ స్థలంలో నీరు నిలిచి వుంది.

ప్రకాశం హాలు కట్టడానికి టెండర్లు పిలువబడుతాయని, కంట్రాక్టర్లను ఎన్నుకున్న తర్వాతనే పని ప్రారంభం కాగలదని ప్రభుత్వ ప్రతినిధి అన్నారు.

గత 15 వ తేదీన గోవాలో ప్రవేశించిన సత్యాగ్రహులలో గల కోయంబత్తూరు దళంలో ఒక వ్యక్తి కనిపించడంలేదని ఆ దళ నాయకుడు ప్రకటించారు.

"గోవా విమోచనకు ఇండియా ప్రభుత్వం చర్యలుతీసుకొంటున్నది"

—త్వరలోనే ప్రధాని నెహ్రూ ప్రకటన

సీతాపూర్, ఆగస్టు 20—

ఇండియాలోని పోర్చుగీసు స్థావరాలైన గోవా, డయ్యూ, డామన్‌లను త్వరలోనే విమోచన గావించడం కోసం ఇండియా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని నేటి రాత్రి ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నెహ్రూ చెప్పినట్టు తెలుస్తున్నది.

గోవా విమోచన సమస్య చాల క్లిష్టమైనదని, అంతర్జాతీయ వ్యవహారాలతో కూడుకొన్నట్టిదని, ఈ సమస్యను జాగ్రత్తగాను, సహనంతోను పరిష్కరించవలసి వున్నదని ఆయన అన్నారట.

బొంబాయిలో రోగడ జరిగిన ప్రదర్శనల వల్ల గోవా సమస్యకు ఉపకారంకంటె అపకారమే ఎక్కువ జరిగిందని ఆయన చెప్పినట్టు తెలుస్తున్నది.

ఈ సమావేశంలో ప్రధాని నెహ్రూ సుమారు 70 నిమిషాలపాటు మాట్లాడారు ఈ సమావేశంలో రేపు కూడా ఆయన పాల్గొనగలరు, తరువాత ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం సమావేశంలోకూడ ఆయన పాల్గొనగలరు. అందులో గోవా సమస్య, విదేశాంగ విధానం గురించి ప్రధానంగా చర్చ జరగగలదట.

గత రాత్రి కార్యవర్గ సమావేశంలో కేంద్ర హోం శాఖా మంత్రి పండిట్ పంత్, రైల్వే శాఖా మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకరు, మంత్రులు కూడ పాల్గొన్నారు.

సుమారు 6,000 మంది జనాభామాత్రం గల ఈ చిన్న పట్టణం నెహ్రూకు బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చింది. పట్నం అంతా పండువలె అలంకరించబడింది. లక్నో నుంచి ఈ పట్టణానికిగల 50 మైళ్ళదూరంలో బాట పొడవునా అక్కడక్కడ ప్రజలుచేరి ప్రధానికి పుష్పమాలలు సమర్పించారు. వరద బాధా నివారణకోసం 2,600 రూపాయల నిధిని ఆయనకు ప్రజలు సమర్పించారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో భారీపరిశ్రమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వబడాలని, ప్రక్కప్రక్కనే చిన్న, కుటీర పరిశ్రమలు వృద్ధికావాలని ప్రధాని నెహ్రూ చెప్పినట్టు తెలుస్తున్నది.

తన రష్యా పర్యటనను గురించి చెపుతూ, రష్యా వైశాల్యంలో ఇండియా కంటె ఎనిమిది రెట్లు పెద్దదని, కాని, జనాభా విషయంలో ఇండియా సంఖ్యలో సగం మాత్రమే రష్యాలో కలదని ప్రధాని నెహ్రూ చెప్పారట. గత యుద్ధానికి ముందే రష్యా తన భారీ పరిశ్రమలను బాగా అభివృద్ధి చేసుకొన్నదని, అందువల్లనే అది అంతటి ఘన విజయాలను సాధించగలిగిందని ఆయన చెప్పినట్లు తెలుస్తున్నది.

రష్యాలో ప్లానింగ్‌కమిషన్ ఒక బ్రహ్మాండమైన సంస్థ అని చెబుతూ, ఆ సంస్థతో ప్లానింగు విషయంలో తాను సంప్రతించానని నెహ్రూ వెల్లడించారట.

ఇండియా, చైనాదేశాలను గురించి పోల్చి చెపుతూ, వరదల బాధ, ప్రజల జీవన ప్రమాణం చాల తక్కువగా వుండడం మొదలైన విషయాలలో ఈ రెండుదేశాల సమస్యలు ఒకటేనని ఆయన వివరించారు.

ఇండియా అభివృద్ధిని గురించి చెపుతూ, ఎంతో శ్రమపడ్డమీదట జాతీయాదాయాన్ని నూటికి మరి మూడువంతులు పెంచగలిగామని ఆయన అన్నారు. దీనిని మరొకవంతు పెంచడానికి 1000 కోట్ల రూపాయల పెట్టుబడి కావలసి వున్నదన్నారు. దేశాభివృద్ధికి విదేశాల సహాయంపై ఆధారపడగూడదని, దేశంలోని ఉత్పత్తి సాధనాలనే పెంపొందింప జేసుకోవాలని ఆయన అన్నట్టు తెలుస్తున్నది. జాతీయ ఋణాలకు ప్రజలు చేసిన సహాయంపట్ల ఆయన సంతృప్తిని ప్రకటించారట.

"లక్ష్యం సిద్ధించేవరకు గోవా ఉద్యమం ఆగదు"

—జోషీ ప్రకటన

పూనా, ఆగస్టు 21—

గోవా విమోచనకై ప్రారంభించబడిన ఉద్యమ లక్ష్యం సిద్ధించే వరకు సాగించబడగలదని నేడే గోవా సరిహద్దునుంచి తిరిగి వచ్చిన మహారాష్ట్ర ప్రజా సోషలిస్టుపార్టీ చైర్మన్ శ్రీ యస్. యం. జోషి ఉద్ఘాటించాడు.

ప్రస్తుత పరిస్థితులలో గోవా విమోచనోద్యమం, శాంతియుతమైన సత్యాగ్రహం తప్ప వేరొకటి కాజాలదని వివరిస్తూ ఈ సత్యాగ్రహోద్యమాన్ని గురించి పునరాలోచించవలసిన విధంగా గత కొద్ది రోజులలోను ఏమీ జరగలేదని కూడా అన్నాడు.

సత్యాగ్రహోద్యమం ద్వారా "వెనువెంటనే సత్ఫలితాలు" లభించగలవని ఆశించడం తప్పిదమని, గోవా, ఇండియాలోని ఇతర పోర్చుగీసు స్థావరాలు పూర్తిగా దాస్య విముక్తిగాంచేవరకు భారత ప్రజానీకం కృషిని సాగించవలసిందేనని కూడా ఆయన హెచ్చరించాడు.

గత సంవత్సరంలో గోవా విమోచనోద్యమం ప్రారంభించబడినప్పటి నుంచి, ఈ ఉద్యమంతో శ్రీ జోషి సన్నిహిత సంబంధం కలిగివున్నాడు.

శాంతియుతమైన ప్రస్తుత విధానం "అంతవఱ ప్రథమమైనది కాదు" అని నిరూపించేందుకే "సమూహ సత్యాగ్రహం"లో కొందరు చేరినందుకు విచారం ప్రకటించి, ఏది ఏమైనా ప్రస్తుత పోరాటాన్ని కడకంటా ప్రజా-సోషలిస్టు పార్టీ సమర్థించగలదని, అహింసా చర్యలు, శాంతియుతమైన ఉద్యమం పూర్తిగా సఫలీకృతం కాగలవని అది నిరూపించగలదని కూడా శ్రీ జోషి అన్నారు.

గోవా విమోచనోద్యమాన్ని నిర్వహిస్తున్న అఖిలపక్ష గోవా విమోచన సహాయక సమితికి గోవాకు విముక్తి కలిగించడంలో ప్రజా-సోషలిస్టుపార్టీ పూర్తిగా సహాయం చేయగలదని, ఒకవేళ ఇతర పార్టీలు గోవా విమోచన సహాయ సమితికి సహాయాన్ని నిరాకరించితే, జయపూర్ సమావేశంలో ప్రజా సోషలిస్టుపార్టీ కార్యవర్గం నిర్ణయించిన ప్రకారం, గోవా నేషనల్ కాంగ్రెసుకు ఎలాంటి పరిస్థితులలోనైనా ప్రజా సోషలిస్టుపార్టీ పూర్తిగా సహాయాన్ని చేస్తూనే వుండగలదని కూడా అన్నాడు.

ప్రభుత్వంపై వొత్తిడితెచ్చి గోవా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వంచేత పోలీసు చర్యనో, లేదా మిలిటరీ చర్యను జరిపించాలన్న ఉద్దేశ్యంతో ప్రజా సోషలిస్టుపార్టీ సమూహ సత్యాగ్రహంలో చేరలేదని శ్రీ జోషి స్పష్టంచేశాడు.

ప్రజల కృషిపైన, ప్రజాశక్తిపైన ప్రజా సోషలిస్టు పార్టీకి పూర్తిగా విశ్వాసం కలదని, ప్రభుత్వం పోలీసు చర్యనో లేదా మిలిటరీ చర్యనో తీసికొనడానికి ప్రత్యామ్నాయంగా శాంతియుత మార్గాలద్వారా సత్యాగ్రహోద్యమాన్ని నిర్వహించడమే ప్రజాభిమతానికి అనుగుణమైనదని కూడా ప్రజా సోషలిస్టుపార్టీ విశ్వసిస్తున్నదని కూడా పేర్కొన్నాడు

గాంధేయ సిద్ధాంతాలపై విశ్వాసం కలిగివున్న పెద్ద రాజకీయపక్షం కాంగ్రెసుపార్టీ ఇప్పుడు తన బాధ్యతను త్రోసిపుచ్చజాలదని ఇతర రాజకీయ పక్షాలు గోవా విముక్తి సాధనకై పోర్చుగీస్ క్రౌర్యాలకు బలి అవుతున్న ఈ సమయంలో చైనా తటస్థ వైఖరిని విడనాడి ఉద్యమంలో పాల్గొనాలని ఆయన వినతి చేశాడు.

ప్రభుత్వం సాయుధ చర్యను తీసికొనడానికి నిరాకరించడం ధర్మమే అయినా అన్ని పక్షాల ఈ ప్రజోద్యమానికి సహాయం చేయాలని కూడా ఆయన హెచ్చరించాడు.

అఖిలపక్ష గోవా విమోచన సమితి భావి కార్యక్రమం వచ్చే వారంలో నిర్ణయించబడ గలదని కూడా శ్రీ జోషి వెల్లడించాడు.

ఆర్డినెన్సు ఫ్యాక్టరీలకు ఉత్పత్తిబోర్డు ఏర్పాటు

—మంత్రి శ్రీ త్యాగి అధ్యక్షతన

(మన విలేకరి) న్యూఢిల్లీ, ఆగస్టు 20—

ఇండియా రక్షణశాఖకు చెందిన ఫ్యాక్టరీలను (ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను), మరింత చక్కగా వినియోగింప జేయడానికిగాను, రక్షణశాఖ ఏర్పాటు మంత్రి శ్రీ మహావీర్ త్యాగి అధ్యక్షునుగా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఉత్పత్తి బోర్డు నొకదానిని ఏర్పాటు చేశారు.

ఈ బోర్డులో మొత్తం ఎనిమిదిమంది సభ్యులు వుంటారు. దీనికి నిర్వహణాధికారిగాను, వైస్-చెయిర్మన్‌గాను వుండేవారిని కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్సు అని అంటారు. రక్షణ శాఖలో జాయింటు సెక్రటరీగా వున్న శ్రీ ఎస్. ఎన్. వాంచూను ఈ పదవికి నియమించగలరని తెలుస్తున్నది. రక్షణబలాలలోని నౌకా, వైమానిక, సైనిక శాఖల ప్రతినిధులు ముగ్గురు ఆర్థికశాఖ ప్రతినిధి, రక్షణశాఖ అకౌంటెంటు, ఆర్డినెన్సు ఫ్యాక్టరీల డైరెక్టరు జనరల్, సైంటిఫిక్ సలహాదారు ఈ బోర్డులో సభ్యులుగా వుంటారు. రైల్వే, తదితర ప్రభుత్వ శాఖల ప్రతినిధులతో కూడిన ఒక కమిటీ ఈ బోర్డుకు అనుబంధంగా వుంటుంది. ఈ కమిటీ సమావేశాలకు ఎప్పటికప్పుడు ప్రయివేటు వారి ప్రముఖులను కూడా పిలుస్తూ వుంటారు.

ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను వినియోగించుకొనడాన్ని గురించి బల్దేవ్‌సింగ్ కమిటీ చేసిన సిఫార్సు ప్రకారం ఈ బోర్డును ఏర్పాటు చేశారు. వివిధ శాఖల అనుమతి పొందవలసిన అవసరం లేకుండానే వివిధ సమస్యలను నిర్ణయించుకొనడానికి ఈ బోర్డుకు స్వతంత్రాధికారాలను యిస్తున్నారు.

శాంతి కాలంలోను అత్యవసర పరిస్థితులలోను రక్షణ శాఖ అవసరాలు తీర్చడానికి కూడా, ప్రయివేటు పరిశ్రమలలో సన్నిహిత సంబంధాన్ని సాధించడానికి ఈ బోర్డువారు ప్రయత్నిస్తారు నౌకా, వైమానిక, సైనిక శాఖలకు అవసరమైన సప్లయిలకు సంబంధించిన పరిశోధనలు, డిజైనులు, అభివృద్ధి పథకాలను కూడా సమన్వయ పరుస్తారు.

మంత్రి శ్రీ మహావీర్‌త్యాగి, బ్రిటన్, ఫ్రాన్సు, పశ్చిమ జర్మనీ స్విట్జర్లాండులలో పర్యటనకు బయలుదేరడం, ఆ దేశాలలోని ఆర్డినెన్సు ఫ్యాక్టరీలు పనిచేస్తున్న పద్ధతులను పరిశీలించి, ఇండియాకు అవసరమైన సప్లయిలు లభ్యం కాగలవేమో పరిశీలించి తెలుసుకొనడానికే నని ఈ సందర్భంలో చెప్పబడుతున్నది.

"గోవా సంఘటనలు చిచ్చు రగుల్కొల్పవచ్చు"

—బర్మా ప్రధాని ఊనూ హెచ్చరిక

రంగూన్, ఆగస్టు 20—

"గోవా, డామన్, డయ్యూలలో ఇంకా పోర్చుగీసువారు వుండాలని అనుకోవడం కంటే విడ్డూరం ప్రపంచంలో మరొకటి వుండదు" అని బర్మా ప్రధాని ఊను ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు స్థానిక పత్రికలు ప్రకటించినవి.

గోవాలో జరిగిన సంఘటనలు కారుచిచ్చును రగుల్కొల్ప గలిగినవని వివరిస్తూ ఇండియాలో వుండడానికి పోర్చుగీసు వారికి హక్కులేదని ఖండితంగా బర్మా ప్రధాని చెప్పారు.

ఈ సందర్భంలో ఆయన ఇంకా కింది విధంగా హెచ్చరించారు:—

"గోవా సమస్య ప్రాముఖ్యాన్ని గమనించక, దాన్ని చిన్న విషయంగా పరిగణించరాదని నా అభిప్రాయం. ఇండియా ప్రధాని నెహ్రూ హిట్లర్‌వలె ప్రవర్తిస్తున్నాడనో లేక నియంతగా వ్యవహరిస్తూ నున్నాడనో విమర్శించడం ద్వారా ఇలాంటి ప్రధానమైన సమస్యను పరిష్కరించజాలరు.

"పోర్చుగీసులు హత్యలు జరిపినప్పటికీ, తన ప్రభుత్వం రెచ్చిపోయి పోర్చుగల్‌పై సైనిక చర్యలకు దిగలేదని, శాంతియుత మార్గాల ద్వారానే పోర్చుగీసు ఇండియాపై అధికారాన్ని పోర్చుగల్ అప్పగించివేసేటట్లు చూడగలనని తన దేశపు పార్లమెంటులో ప్రకటించిన వ్యక్తిపైన ఆరోపణలు చేయడం కంటే ఘోరం మరొకటి లేదు."

ఇండియాలో నిలవడానికి పోర్చుగల్‌కు ఎంతమాత్రం అధికారం లేదని చెబుతూ, బ్రిటిష్‌వారు, ఫ్రెంచివారు ఇండియానుంచి వైదొలగిన తర్వాతకూడా ఇంకా ఇండియాలో తిష్టవేసుకొని వుండాలని పోర్చుగల్ అనుకోవడంకంటే విడ్డూరం రాజకీయ రంగంలో మరి వుండదని బర్మా ప్రధాని అన్నాడు.

ఒక్క నెహ్రూ మాత్రమే గాక ఆసియావాసులెవ్వరూ ఇక వలసరాజ్య విధానాన్ని సహించజాలరని, అది పోర్చుగల్ వలసరాజ్యమైనా, మరొక దేశపు వలసరాజ్యమైనా దేనినీ ఆసియా ప్రజలిక సహించజాలరని వివరిస్తూ బర్మా ప్రధాని యిలా హెచ్చరించారు

"ప్రపంచంలో శాంతి నపేక్షించే వారందరూ పోర్చుగీసు, ఇండియన్ ప్రతినిధులను ఒకచోట చేర్చి గోవా సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి గల మార్గాలను నిర్ణయింప జేయడమే ఇప్పుడు జరుగవలసిన పని. ఇందుకే అందరూ కృషి చేయాలి."

బ్రిటిష్ పత్రిక హెచ్చరిక

లండన్, ఆగస్టు 21—గోవాకు ఉత్తర అట్లాంటిక్ రక్షణ సంస్థ అండ కలదని, ఆ సంస్థ రక్షణ కింద గల భూభాగంలో గోవా కూడా కలదని జరుగుతున్న వాదనలను పాశ్చాత్యరాజ్యాలు నిరాకరించాలని 'అబ్జర్వర్' పత్రిక నేడు హెచ్చరించింది.

గోవా ప్రజలకు ఈ ఇరవయ్యవ శతాబ్దంలో కూడా స్వయం నిర్ణయాధికారాన్ని నిరాకరిస్తున్న పోర్చుగీస్ వైఖరి ఎంతమాత్రం వాదనకు నిలువజాలదనికూడా ఈ స్వతంత్రపత్రిక వ్రాసింది.

ఆ సంపాదకీయంలోని కొన్ని భాగాలివి:—

"గోవా విషయ సమస్యపైన తనకు తోచిన తెరగున అభిప్రాయాలను వెల్లడించడం కంటే బ్రిటన్ చేయవలసిం దేమీ లేదని అందరూ అనుకొంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది.

"అగ్రరాజ్యాల మధ్య గల వివాదాల విషయమై పండిట్ నెహ్రూ వహిస్తున్న ఔదాసీన్యానికి అవకాశం వచ్చినపుడు తగినట్టుగా జవాబు చెప్పాలనుకొనే పాశ్చాత్య రాజ్యనేతలు ఇప్పుడు "అహింసా ఉద్యమం" లోపాలను వివరించడానికి యత్నించవచ్చు. లేదా "చిన్నపోర్చుగల్"ను "పెద్దఇండియా" బెదరిస్తున్నదని కూడా చెప్పవచ్చు.

"ఇక్కడ వుండే గోవా స్వర్గతుల్యమైనదని, గోవాలో వున్న వారందరూ క్రైస్తవులని, యథేచ్ఛగా మద్యపానానికి అవకాశం కూడా వున్నదని, అలాంటి ప్రాంతాన్ని మద్యనిషేధాన్ని అమలు జరుపుతున్న హిందూరాజ్యంలో కలిపి వేయడానికి పోర్చుగల్ అంగీకరించక పోవడం సమంజసమని కూడా భావించవచ్చు. కాని, ఈ ఊహలు, వర్ణనలు అసలు పరిస్థితులను పరిశీలిస్తే ఆగవు.

"ఇలాంటి అభిప్రాయాలతో, మూర్ఖ విశ్వాసాలతో మొండి పట్టును వీడకపోతే, అది బ్రిటిష్ వారికి, పాశ్చాత్యరాజ్యాల శ్రేయస్సుకు ప్రమాదకరంగా పరిగణించగలదనడం సత్యం. వలసరాజ్య విధానాన్ని ఖండించడంలో పాశ్చాత్యరాజ్యాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నవన్న అభిప్రాయం భారతీయులకు కలగపోతే రాగల ప్రమాదాలను గుర్తించాలి.

"గోవా సమస్యను అవకాశంగా తీసికొని ఇండియాలో అప్పుడే కమ్యూనిస్టులు ప్రచారం ప్రారంభించారు. గోవా అమెరికన్ మిలిటరీ స్థావరమైందని కమ్యూనిస్టులు అసత్య ప్రచారాన్ని విశేషంగా సాగిస్తున్నారు. ఉత్తర అట్లాంటిక్ సంధి అండతోనూ, బ్రిటన్ అండతోనూ పోర్చుగీసులు మరింత మొండికెక్కడంతో పాశ్చాత్యరాజ్యాల ఎడల ఏహ్యభావం ఇండియాలో ప్రబలుతున్నది.

"నెహ్రూ ఎటూ నిర్ణయించలేకపోవడం చేతనే పరిస్థితులు ఇలా మారినవని అనిపించి ప్రయోజనం లేదు.

"గోవాకు ఉత్తర అట్లాంటిక్ సంస్థ రక్షణ కలదని పోర్చుగీసులు చేస్తున్న ప్రచారాన్ని పాశ్చాత్య రాజ్యాలు బహిరంగంగా ఖండించి, గోవన్‌లకు స్వయం పరిపాలనాధికారాన్ని నిరాకరించడం ఇరవయ్యో శతాబ్దంలో సభ్యదేశాలు హర్షించవని పోర్చుగల్‌కు చెప్పేవరకు పాశ్చాత్యరాజ్యాలపై ప్రచారం సాగుతూనే వుంటుంది. దాని విషఫలితాలు ఎక్కువవుతూనే వుండగలవు."

ముగ్గురు అమెరికనుల విడుదలకు రష్యా నిర్ణయం

వాషింగ్టన్, ఆగస్టు 20—రష్యాలో నిర్బంధంలో వుంచబడిన ముగ్గురు అమెరికన్‌లు విడుదల చేయబడుతున్నట్టు సోవియట్ యూనియన్ తనకు తెలియపరచినటు అమెరికన్ విదేశాంగ కార్యాలయం నేడిక్కడ ప్రకటించింది.

ఈ ముగ్గురు అమెరికన్‌లలోను ఇద్దరు సైనికులు. గత ఏడేండ్లుగా వీరి బాధ తెలియరాలేదు.

విశిష్టమైన సేతువృష్టి

[illegible] డాక్టర్ ఆర్. ఎస్. [illegible] నుంచి 11-30 [illegible] 21-8-1955 నుంచి 11-9-1955 వరకు [illegible]

పోలీసు శాఖ

క్ సర్వీసు బ్రాంచి

వేలం నోటీసు

5 టెంపరు ఎ. డి. పి. 131 (ఎమ్. ఎ. పి. 8076)—వి. 8. ఫోర్డు 1942 మోడల్, తిరుపతిలోని డిస్ట్రిక్టు మునసబు కోర్టు (సబ్ స్పెషల్ జైల్ సెంటరులో) 1 సెప్టెంబరు 1955 లక్ష్మీవారం ఉదయం 11 గంటలకు బహిరంగంగా వేలం వేయబడును. షికయాపు మాటలు జిల్లా పోలీసు సూపరింటెండెంటు, చిత్తూరునుంచి తీసుకోవచ్చును.

ఎమ్. ఎల్. థామస్,
డిస్ట్రిక్టు సూపరింటెండెంటు ఆఫ్ పోలీసు, చిత్తూరు.

గుంటూరులో 20 క. డబ్ల్యు. ఎమ్. డబ్ల్యు. ట్రాన్స్‌మిటర్ స్టేషన్ బిల్డింగును (బేస్ మెంటు సెం) నిర్మించడానికి పి. పి. డబ్ల్యు. డి., రాష్ట్ర పి. డబ్ల్యు. డి., ఎమ్. ఇ. ఎస్., రైల్వేస్‌ల అప్రూవుడు కాంట్రాక్టర్ల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, మద్రాసు సెంట్రల్ డివిజన్ (నార్తు) సెంట్రల్ పి. డబ్ల్యు. డి., కాలేజి పార్కు, మిల్లర్సు రోడ్డు, కీల్పాక్, మద్రాసు-10, సీలు వేసిన టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఖర్చు అంచనా రు. 72,474/- ధరావతు సొమ్ము రు. 3,624/-. ముగింపు తేదీ 15-9-1955 మధ్యాహ్నం 3 గంటలు. టెండరు ఫారాలు, యితర కాంట్రాక్టు షరతులు, ఎస్టిమేట్లు [illegible] ఇన్కం టాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్ లతో 13-9-1955 సాయంకాలం 5 గంటలవరకు పై ఆఫీసునుంచిగాని, సబ్ డివిజనల్ ఆఫీసర్, సెంట్రల్ పి. డబ్ల్యు. డి., సీతంపేట, [illegible]నుంచిగాని కాపీ 1 కి రు. 5/- చెల్లించి (వాపసు చెయ్యబడదు) చెల్లించి పొందవచ్చును. ఎపి-237 (19)

నోటీసు

విశాఖపట్నము-4, మరిపాలెములో యున్న బేస్ విక్చ్యులింగ్ యార్డుకు యీ దిగువ సుదహరించబడిన తాజా సరుకు మరియు యితర దినుసులు 1-4-1956 నుండి సప్లయి చేయుటకు వ్యక్తులవద్దనుంచిగాని, కంపెనీలవద్దనుంచిగాని టెండర్లను నమోదుచేసుకొను నిమిత్తము దరఖాస్తులు కోరబడుచున్నవి.

2. ఒకే సామానుగాని, అన్ని సామానులుగాని సప్లయి చేయగల వ్యక్తి/కంపెనీ రిజిస్ట్రేషను పొందవచ్చును.
3. దరఖాస్తులు పూర్తి వివరములతో యీ క్రిందివారికి పంపించవలయును.
4. టెండరులను అంగీకరించబడిన వ్యక్తులకు/కంపెనీలకు పంపబడును.

తాజాసరుకులు:— కాయగూరలు, పండ్లు, బంగాళా దుంపలు, ఉల్లిపాయలు, గొర్రె మాంసము, చేపలు, కోడి గుడ్లు, కోళ్లు.

ఇతర దినుసులు:— ఎన్ గడ్డలు, వంటబొగ్గు, మున్నగు, వంట చెఱుకు, మసాలా సామానులు.

ఆర్. యస్. డేవిడ్,
కేప్టెన్, ఇండియన్ నేవీ,
ఆఫీసర్ ఇన్ ఛార్జి, విశాఖపట్నం.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

పరిశ్రమలు, వాణిజ్య శాఖ (ఆంధ్ర) శ్రీ కనకాంబ సెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్, విజయవాడ (కృష్ణా జిల్లా) వారు మద్రాసు [illegible] ఇండస్ట్రీస్ ఆక్ట్ 1922 (1923 [illegible] V) క్రింద [illegible] రు. 2,00,000 (రెండు లక్షల రూపాయలు) [illegible]

డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్సు, మద్రాసు-5.

చిత్తూరుజిల్లా ఆంధ్ర భూభాగాల రక్షణకు దీక్ష

తమిళులు సత్యాగ్రహానికి దిగితే ప్రతి సత్యాగ్రహం నిర్వహణకు నిర్ణయం

తిరుపతి, ఆగస్టు 20—ఆంధ్రరాష్ట్ర దక్షిణ సరిహద్దునున్నట్టి విషయమై బయటి వారి మద్దతుతో తమిళవాదులు చిత్తూరు జిల్లాలోని భూభాగాల ఆక్రమణ విషయంగా చేస్తున్న విపరీతాందోళనను ఎదుర్కొనడానికి గైకొనవలసిన చర్యలను గురించి సమాలోచించడానికి, తమిళవాదులచే పూనికొల్పబడుతూ వుండే సత్యాగ్రహం—ప్రత్యక్ష చర్యలు అనే బెదిరింపులను ఎదుర్కొనే ప్రతి సత్యాగ్రహం చేయడానికి ఒక కార్యాచరణ సంఘాన్ని నియమించి, [illegible] తిరుపతిలోని శ్రీ మునిస్వామినాయుడు మెమోరియల్ బిల్డింగ్సు ఆవరణలో ఆంధ్రరాష్ట్ర దక్షిణ సరిహద్దు సంఘంవారి ఆధ్వర్యాన ఒక బహిరంగసభ జరిగింది. ఆ సభకు తిరుపతి, పుత్తూరు తాలూకాల నుంచి మాత్రమేకాక చిత్తూరుజిల్లాలోని పలు ప్రాంతాలనుంచి వేయిమంది ప్రతినిధులు హాజరైనారు. ఈ సభకు వచ్చినవారిలో తమిళులు కూడా అనేకులుండి ఆంధ్ర ప్రజా వాదాన్ని బలపరిచారు.

శ్రీ పసల గోపాలరెడ్డి (ఎం. ఎల్. ఎ.) గారు సదస్యులకు స్వాగతం చెబుతూ ఆంధ్ర రాష్ట్ర దక్షిణ సరిహద్దుల తగాదామీద జరిగిన కార్యక్రమాలను గురించి, ప్రభుత్వం వారితో సరిహద్దుల తగాదాల విషయమై విచారణ జరుపడానికి వచ్చిన అధికార అనధికార సంఘ వర్యులకు ఇచ్చిన సాక్ష్యం వంటి వాటిని గురించి, తమిళవాదులు విద్వేషంతో చేస్తున్న ప్రచారం గురించి, నేడు తుది పట్టంలో నిలచి వున్న చిత్తూరుజిల్లా సరిహద్దులోని ప్రజలు ధీరోదాత్తతతో నిలచి తమ హక్కులను నిలుపుకోవలసిన అవసరాన్ని గురించి ప్రబోధించారు. శ్రీ పి. వి. సుందరవరదులు గారిని సభాధ్యక్షత స్వీకరించవలసిందిగా కోరారు.

శ్రీ పి. వి. సుందరవరదులుగారు సభాధ్యక్షత వహించి ఉపన్యసిస్తూ చిత్తూరు జిల్లా నైసర్గిక స్వరూపాన్ని, సాంప్రదాయాన్ని, భాషాతత్వాన్ని దృష్టాంతపూర్వకంగా వివరించి చెప్పి, అవకాశవాదులగు తమిళులు చిత్తూరుజిల్లా తిరుత్తణి ఎగువ ప్రాంతాలలోని తెలుగులతో ప్రశాంతజీవనాన్ని కొనసాగిస్తూ వున్న తమిళులను రెచ్చగొట్టడం న్యాయం కాదన్నారు. ఆంధ్ర-మద్రాసు ప్రభుత్వాల సరిహద్దుల పరిష్కారం విషయంలో [illegible] జరపడం కూడదని సరిహద్దుల విచారణకు కమిషన్‌ను నియమించాలని తమిళవాదులచే స్తూ వున్న ఆందోళన అన్యాయమని, ఈ సమయంలో ఈ బెదిరింపులకు లొంగిపోరాదని, తమిళులకు వ్యతిరేకంగా ప్రతిసత్యాగ్రహం-ప్రతిగా ప్రత్యక్ష చర్యలు జరపడానికి అందరు సిద్ధంగా వుండాలని ఉద్బోధించారు.

ఆ తరువాత శ్రీయుతులు బి. మునిరత్నం నాయుడుగారు మాట్లాడుతూ తాము దక్షిణ సరిహద్దు రక్షణ సంఘాధ్యక్షులుగా వుండి ఇంతవరకు నడిపిన కార్యక్రమాన్ని వివరిస్తూ ముమ్ముందు దేశభక్తిమానాలతో, ధైర్యస్థైర్యాలతో సరిహద్దు ఆంధ్ర ప్రజలు పాటించవలసిన శాంతి సమరాన్ని గురించి వివరించారు.

శ్రీ పి. చిరంజీవులునాయుడు, శ్రీ గురవ్య నాయుడు, పాతపాటి వంజీవిరాజు, ఎం. వేణుగోపాలశెట్టి, బూదూరు రామానుజులురెడ్డి, ఆర్. నామదేవరెడ్డి, ఎం. కుప్పుస్వామి మొదలి, శ్రీ సాకాశానందస్వాములు మున్నగు వారు ఆంధ్రోద్యమ చరిత్ర, పొట్టి శ్రీరాముల ఆత్మబలిదానం, ఆంధ్రరాష్ట్ర నిర్మాణం మున్నగు విషయాలను గురించి, చిత్తూరు జిల్లా నిర్వివాద ప్రాంతంగా ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైన పద్ధతిని గురించి వివరించి, అవకాశవాదులగు తమిళులు అనవసరంగా తమిళులను రెచ్చగొట్టి, వ్యక్తిగతంగా నిందిస్తూ, ఆంధ్రభాషను, ఆంధ్ర నాగరికతను, ఆంధ్రప్రభుత్వం విధానాన్ని ఎగతాళిచేస్తూ దుష్ప్రచారం చేస్తూ సత్యాగ్రహం చేస్తామని బెదిరిస్తున్నారని, వారిని ఎదుర్కొని ప్రతి సత్యాగ్రహం చేయాలని ఉద్బోధించారు.

గోవా సత్యాగ్రహ సందర్భంలో [illegible] జరిపిన ఘోరకిరాతక చర్యలను ఈ మహాసభవారు తీవ్రంగా విరసిస్తూ, ఈ పవిత్ర సత్యాగ్రహ యజ్ఞానికి ఆహుతిగా తమ అసువుల నర్పించిన సత్యాగ్రహ వీరుల [illegible] వారి ఆత్మలకు శాంతి నొసంగాల్సిందిగా, [illegible] భారత దేశంలోని అంతర్భాగమైన పోర్చుగీసు ఇండియా త్వరలోనే మాతృభూమిలో లీనమై యావద్భారతీయుల హృదయాంతరాలకు స్వస్తి వాచకం పాడాలని కోరుతూ తీర్మానించారు.

తర్వాత ప్రతి సత్యాగ్రహం గురించి ఈ క్రింది తీర్మానించారు. "నిర్వివాద ఆంధ్ర ప్రాంతంగా పరిగణించబడిన చిత్తూరు జిల్లాలో కొన్ని భాగాలను తమిళ ప్రాంతాలలో చేర్చవలయునని కొందరు ఆందోళన జరుపుతూ [illegible] జరుగుతున్న విషప్రచారాన్ని ఈ సభవారు తీవ్రంగా విరసిస్తూ వారు చేసే సత్యాగ్రహ [illegible] ప్రతి సత్యాగ్రహంతో యెదుర్కొనుటకు ఈ సభవారు తీర్మానించుచున్నారు."

ఈ తమిళవారి మద్దతుతో కూడిన కొందరు తమిళ సోదరుల ఆందోళనకు, బెదిరింపులకు లొంగి ఈ విషయంలో ఏ మాత్రం ప్రాంతాన్ని ఆంధ్ర ప్రభుత్వంవారు వదలరాదని, ఆపు వదలుటకు ఒప్పుకొన్నా, మద్రాసుప్రభుత్వం వారు కావలయునని పట్టుపట్టినా అట్టి చర్యలను ఎదుర్కొనడానికి శాంతియుతమైనదిగా సత్యాగ్రహ సమరాన్ని సాగించాలని కూడా మరొక తీర్మానం చేశారు.

ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వముల మధ్య యీ సరిహద్దు సమస్యా విషయంగా జరుగనున్న సంప్రతింపులలో [illegible] ముఖ్యంగ [illegible] ఆంధ్రప్రాంతముల ఆర్థిక, రాజకీయ, పరిపాలనా సౌలభ్యరంగాలు, రాకపోకల కనువుగా కారణముల్లను రాష్ట్రమున కవసరమగు ప్రదేశముల విషయములో ప్రత్యేక జాగ్రత్త వహించవలసిందని, జనాభా నిష్పత్తియే ప్రధానంగా యెంచక ఆ స్థిరాస్తుల ప్రతిపత్తి, చారిత్రక సంబంధం, సాంఘిక సంకలనం మున్నగు విషయాలను దృష్టిలో వుంచుకోవాలని ఆంధ్రప్రభుత్వం వారిని కోరారు.

తిరుత్తణి మున్నగు ప్రాంతాలలో అరవవారికి అన్యాయం జరుగుచున్నదని, వారి పాఠశాలలో తమిళం తీసివేయబడిందని కొంతమంది చేస్తున్న ఆందోళన ఆధారం లేని అబద్ధపు ప్రచారమని అంటూ, రోడ్లమీద వున్న తెలుగు అక్షరాలపై పేడతోను, తారుతోను రుద్దివేసి, ఆంధ్ర సరస్వతికి, ఆంధ్రులకు అపచారం, అవమానం చేస్తున్న కొందరు తమిళుల చర్యల [illegible] ఈ సభవారు గర్హించారు.

ఈ అబద్ధ ప్రచారాలను నమ్మవలదని అవసరమైతే నిష్పాక్షికమైన తమిళ దేశంలోని పెద్దలు ఈ ప్రదేశములకు వచ్చినయెడల నిజపరిస్థితులు తేటతెల్లంకాగలదని హెచ్చరించారు.

సాధికంగా ఎట్టి ప్రాముఖ్యం ప్రాధాన్యం లేకున్నా అరవ పత్రికలు, అరవ ప్రముఖుల చేతిలోవున్న ఇంగ్లీషు పత్రికలిస్తున్న అనవసర ప్రాముఖ్యతవలన అంతర్జాతీయ వ్యవహారాలలో సతమతమౌతున్న దేశ నాయకులు [illegible] నవభారత పరిపాలనా వ్యవస్థను తీర్చిదిద్దుటలో నిమగ్నులైయున్న పండిట్ గోవిందవల్లభపంత్ ప్రభృతి నాయకులందున్న గౌరవంచేతను, నిన్న మొన్ననే రూపొందిన ఆంధ్రరాష్ట్రపు ప్రభుత్వాధినేతలకు చిన్న చిన్న చిక్కులు కల్పించకూడదనే ఉద్దేశ్యంతోను, మిన్నకున్న చిత్తూరు జిల్లా ఆంధ్రుల పెద్దమనిషితనంవల్ల చిత్తూరు మండల తమిళ [illegible] ప్రాముఖ్యతకు ఆధారమే లేదని, అవసరమొస్తే తమ ప్రాణ ధనములనైనా ధారపోసి తమహక్కు రక్షణకు కాపాడుకొనడానికి చిత్తూరు మండల ఆంధ్రులు సిద్ధంగావున్నారని యీ సభవారు నిస్సందేహంగా ప్రకటించారు.

అవసరమైతే శాంతియుతంగా సత్యాగ్రహం సాగించడానికి, అందుకు వలసిన ఏర్పాట్లను ఏర్పరచడానికి ఇతర యేర్పాటు చర్యలు జరపడానికి ఈ క్రిందివారిని దక్షిణ సరిహద్దు సంఘం నియమించింది.—

అధ్యక్షులు: శ్రీయుతులు బి. మునిరత్నం నాయుడు; ఉపాధ్యక్షులు: ఏ. గోపాలరెడ్డి (యం. యల్. ఏ.,) పి. వి. సుందరవరదులు, కార్యదర్శులు: పి. చిరంజీవులు నాయుడు, బూదూరు రామానుజులురెడ్డిగార్లు.

కోశాధికారి: "ఎం. వేణుగోపాలశెట్టి. కార్యనిర్వాహక సభ్యులుగా మరి 26 మంది ప్రముఖులను ఎన్నుకొనవలసివుంది. స్వచ్ఛంద సేవాదళము, అర్థికోపసంఘము కూడ ఈ సభవారు ఈ సందర్భంలో ఏర్పాటుచేశారు.

కార్యాచరణ సంఘమునకు అధ్యక్షులు: శ్రీ పి. వి. సుందరవరదులు; సభ్యులు: శ్రీ బి. మునిరత్నం నాయుడు, ఏ. గోపాలరెడ్డి (ఎం. ఎల్. ఏ). పి. చిరంజీవులు నాయుడు, బూదూరు రామానుజులురెడ్డి, వి. దొరస్వామిశెట్టి, వి. సుబ్బానాయుడు, ఎం. గోవర్ధనంశెట్టి, ఎం. లచ్చిరాజుగారలు.

తరువాత శ్రీ పి. చిరంజీవులు నాయుడుగారి వందన సమర్పణతో సాయంత్రం 8 గంటలకు సభ పూర్తి అయింది.

మద్రాసు అసెంబ్లీ ముందు సత్యాగ్రహం చేస్తారట

మద్రాసు, ఆగస్టు 19—చిత్తూరు మునిసిపల్ సభ్యుడు శ్రీ పి. వి. శ్రీనివాసన్‌గారి నాయకత్వాన 25 మంది తమిళ వలంటీర్లు చిత్తూరుజిల్లా నుంచి వచ్చే వారంలో మద్రాసు వచ్చి, ఆగస్టు 21 వ తేదీ ఉదయం మద్రాసు అసెంబ్లీ ముందు సత్యాగ్రహం ప్రారంభిస్తారని, ఆంధ్ర-మద్రాసు సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రభుత్వంతో జరుపు యున్న రాయబారాలను విరమించి, లోగడ చేసిన వాగ్దానం ప్రకారం సరిహద్దు నిర్ణయ సంఘాన్ని నియమించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరవలసిన ఆవశ్యకాన్ని గురించి మద్రాసు ప్రభుత్వానికి నచ్చ చెప్పడానికి ఆ సత్యాగ్రహం తలపెట్టబడినదని శ్రీ కె. వినాయకం (ఎం. ఎల్. ఏ) గారు ప్రకటిస్తున్నారు.

తిరుత్తణి పంచాయతీబోర్డు వ్యవహారం

ఆగస్టు 18 వ తేదీని త్యాగరాయనగరులో సమావేశమైన తిరుత్తణి తమిళనాడ్ సంఘ కార్యనిర్వాహకవర్గంవారు తిరుత్తణి పంచాయతీబోర్డు వ్యవహారాలపట్ల ఆందోళన వ్యక్తపరిచి, తమిళులకు న్యాయం కలిగించడానికి ఆంధ్ర ప్రభుత్వంతో ఆ సమస్యనుగురించి చర్చించాలని మద్రాసు ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

ఆంధ్ర ప్రభుత్వంతో రాయబారాలద్వారా సరిహద్దు సమస్యల పరిష్కారానికి మద్రాసు ప్రభుత్వం యత్నిస్తున్నందుకు ఆ కమిటీవారు అసంతృప్తి ప్రకటించారు.

హ్యాముమావాంగ్ లావోస్ ప్రభుత్వ సేనలకైవసం

పథెట్ లావో ప్రముఖ స్థావరం

లండన్, ఆగస్టు 20—లావోస్ ప్రభుత్వ సేనలు [illegible] పథెట్ లావో సేనల ప్రముఖ స్థావరం హ్యామువాంగ్‌ను ఆగస్టు 18 వ తేదీన స్వాధీనం చేసుకొన్నట్లు లావోస్ నుంచి వచ్చిన వార్తలు తెలుపుతున్నట్లు నేడు "న్యూచైనా న్యూస్ ఏజన్సీ" ప్రకటించింది.

జెనీవా సభ సమాప్తి

(1 వ పేజీ తరువాయి)

ఆహ్వానించగలవని ఆశిస్తున్నామని అన్నారు.

కడపటి సమావేశం పూర్తి కావడానికి పూర్వం బ్రిటిష్, అమెరికన్, సోవియట్ ప్రతినిధి వర్గాల నాయకులు అణుశక్తి శాంతి కాల వినియోగంలో అంతర్జాతీయ పరస్పర సహకారంలో ఇంతవరకు జరిగిన కృషిని వివరించారు.

"రియాక్టర్" న్యూక్లియర్లను సాధించి వాటిలో శిక్షణ పొందడానికి విదేశాల నుంచి విద్యార్థులను ఆహ్వానించి ప్రోత్సహించడం ద్వారా అణుశక్తి రంగంలో పరస్పర సహకారానికి బ్రిటన్ యథాశక్తి తోడ్పడం చేస్తున్నదని, యూరపులో యూరోపియన్ అణుశక్తి పరిశోధక సంస్థ స్థాపనలో [illegible] దేశాలతో బ్రిటన్ సహకరించిందని, బ్రిటన్‌లో అణుశక్తి విద్యుదుత్పాదన కర్మాగారాన్ని తాము సాధించుకొన్నవిమ్మట దానిని సందర్శించడానికి విదేశాల ఇంజనీర్లను ఆహ్వానించగలమని సర్ జాన్ కాక్‌క్రాఫ్ట్ వివరించారు.

సోవియట్ ప్రతినిధి ప్రొఫెసర్ ఏ. ఎన్. లావ్రెంటీవ్ రష్యా [illegible], ఆరు తూర్పు యూరోపియన్ రాజ్యాలకు (పోలెండ్, రుమేనియా, చెకోస్లోవేకియా, హంగరీ, బల్గేరియా, తూర్పు జర్మనీలకు) పరిశోధనలకు పనికివచ్చే అణుశక్తి రియాక్టర్లను సప్లయి చేస్తున్నదని, ఈ రియాక్టర్లు పని ప్రారంభించే వరకు ఈ ఆరు దేశాలకు అవసరమయే ఐసోటోపులను కూడా రష్యా పంపగలదని తెలియజేశారు.

అమెరికన్ ప్రతినిధి డాక్టర్ విల్లర్డ్ ఎఫ్. లిబ్బీ ప్రపంచంలో ఏ దేశానికి చెందినవారైనా సరే అణుశక్తికి సంబంధించిన సాంకేతిక శాస్త్రంలో శిక్షణ పొందడానికి, అణుశాస్త్రానికి సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని, వస్తువులను, యంత్రాలను పరస్పరం అందజేసుకోడానికి అనువుగా అమెరికా అమలు జరుపుతున్న ప్రణాళికను వివరించారు. ఈ ప్రణాళిక ప్రకారం అమెరికా అప్పుడే 47 దేశాలకు రేడియో ధార్మికశక్తిగల ఐసోటోపులను సప్లయి చేస్తున్నదని, జీవ, వైద్య, వ్యవసాయ, ఇంజనీరింగ్ రంగాలలో అణుశక్తి వినియోగాన్ని గురించి నేర్చుకోడానికి విదేశీయ విద్యార్థులకు అమెరికన్ సాంకేతిక విద్యాసంస్థలలో అవకాశం కల్పించబడిందని ఆయన వివరించారు.

డాక్టర్ భాభా ప్రసంగం

మహాసభను ముగిస్తూ అధ్యక్షుడు డాక్టర్ హోమీ జె భాభా (ఇండియా) ఈ మహాసభ అణుశక్తి శకంలో ఒక పెద్ద ముందడుగు అని, దీనినుంచి ఇక ముందుకే గాని వెనుకకు వెళ్ళడానికి వీలులేదని పేర్కొన్నారు.

ఆయన ఇంకా యిలా అన్నారు:

"ఈ శాస్త్రజ్ఞుల మహాసభ ప్రభావం ప్రపంచ రాజకీయాలపై ప్రముఖంగా కావరగలదనడానికి యేమీ సందేహం లేదు. అయితే, రాజకీయ మహాసభలకు, దీనికి ఒక ముఖ్యమైన భేదం కలదు: విజ్ఞానాన్ని ఒకసారి దానంచేసిన తరువాత దానిని తిరిగి తీసుకొనడానికి వీలులేదు."

ఈ మహాసభలో జరిగిన కార్యక్రమాల వివరాలు, దీని కృషి చిరస్థాయిగా వుండేలాగ నాలుగు భాషలలో 16 సంపుటాలుగా ప్రచురించబడగలవని ఆయన వివరించారు కూడా.

రష్యాలో అనేక రకాల రియాక్టర్ల నిర్మాణం

నేటి రాత్రి ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల మహాసభ పరిసమాప్తమైన పిమ్మట, సోవియట్ శాస్త్రజ్ఞులు [illegible] పత్రికా విలేకరులతో గోష్ఠి జరుపుతూ, రష్యా ప్రస్తుతం విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి పనికివచ్చే అనేకరకాల అణుశక్తి రియాక్టర్లను నిర్మిస్తున్నదని, [illegible] విపరీతమైన వేడిమిని చల్లార్చడానికి వీటిలో నీరు, వాయుపదార్థాలు వినియోగించబడగలవని, వీటి నిర్మాణం 1960 నాటికి పూర్తి కాగలదని వివరం చేశారు.

అణుశక్తి సహాయంతో నడిచే ఇంజన్‌లను నిర్మించడానికి కూడా రష్యా ప్రయత్నిస్తున్నదని, మాస్కోకు సమీపంలో ఒక అణుశక్తి విద్యుదుత్పాదన కర్మాగారం, పరిశోధనలకై వినియోగించబడే ఒక రియాక్టర్ కలవని, మాస్కో విశ్వవిద్యాలయంలో [illegible] ఒక రియాక్టర్ వున్నదని, హైడ్రోజన్ బాంబులో గల శక్తిని ప్రపంచానికి వృద్ధి కార్యక్రమాలకై వినియోగించడం సాధ్యమనే సోవియట్ శాస్త్రజ్ఞులు ఆశిస్తున్నారని వారు తెలియజేశారు. [illegible]

డాక్టర్ భాభాను మాస్కో ఆహ్వానం

జెనీవా, ఆగస్టు 20—సోవియట్ విజ్ఞాన శాస్త్ర పరిషత్తు ఆహ్వానంపై డాక్టర్ హోమీ జె భాభా వచ్చేవారంలో మాస్కోకు బయలుదేరి వెళ్ళగలరని నేడిక్కడ ప్రకటించబడింది.

ప్రయాణానికి ఇంకా తేదీ నిర్ణయించబడలేదుగాని, ఆయన బహుశా ఇక్కడినుంచి మంగళవారంనాడో, బుధవారంనాడో బయలుదేరవచ్చునని తెలుస్తున్నది.

జలియన్‌వాలాబాగ్‌ను మించిన కాజీరాక్ కాల్పులు:

ఆంధ్రదళం నాయకుడు శ్రీ రెడ్డి వివరణ

విజయవాడ, ఆగస్టు 21—"బురదనేలల [illegible] చర్యలకు మేము గురి అయ్యాము" అని గోవానుంచి వచ్చిన విజయవాడ సత్యాగ్రహ దళ నాయకుడు శ్రీ పి. ఆర్. కె. రెడ్డి, నేడు 'ఆంధ్రపత్రిక' విలేకరితో తన దళం గోవా అనుభవాలను చెబుతూ అన్నారు.

శ్రీ రెడ్డి ఎనిమండుగురు విద్యార్థులు గల దళంతో ఆగస్టు 15 వ తేదీ మధ్యాహ్నం 1-0 గంటకు కాజీరాక్ చేరారు. గోవాలో ప్రవేశించడానికి అక్కడ అదివరకే 150 మంది సత్యాగ్రహులు సిద్ధంగా వున్నారు. బయలుదేరే ముందు అక్కడ పెట్టగా 176 మంది సత్యాగ్రహులయ్యారు.

ఆంధ్ర దళం అక్కడికి చేరేవరకు గోవాలో ప్రవేశించే సత్యాగ్రహులకు శ్రీ మన్‌మోహన్ సహా నాయకత్వం వహించాలని నిర్ణయించబడింది. సత్యాగ్రహులలో అన్ని రాష్ట్రాలవారు వున్నారు. ఆంధ్ర సత్యాగ్రహులు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. గనుక సత్యాగ్రహులు రెండు పరుసలుగా బయలుదేరాలని, ఒక పరుసకు శ్రీ సాహా, మరొకదానికి విజయవాడ విద్యార్థి శ్రీ పి. దుర్గారావు నాయకత్వం వహించాలని నిర్ణయించబడింది.

ఇండియా, గోవా సరిహద్దులో ఇరుపక్కలా వున్న రైలుస్టేషనులు గోటికాపరి, కరంజోలు. ఈ రైలుదారిలో రైళ్ళ రాకపోకలు ఆపివేయబడ్డాయి.

సత్యాగ్రహులు గోవా సరిహద్దులో ఇండియా వైపునవున్న గోటికాపరి రైలు స్టేషనుకు సాయంకాలం 3-0 గంటలకు చేరారు. గోవా సరిహద్దు అక్కడినుంచి రెండు మైళ్ళు వుంది.

178 మంది సత్యాగ్రహులు ఇద్దరిద్దరు చొప్పున జాతీయ పతాకాలు చేతబట్టుకుని, నినాదాలు, జాతీయగీతం గొంతెత్తి పాడుతూ సరిహద్దు వైపుకు పయనమయ్యారు.

గోవాలో ప్రవేశించడానికి సత్యాగ్రహులు ఒక సొరంగం గుండా వెళ్ళవలసివుంది. ఆ సొరంగాన్ని చేరేవరకు సత్యాగ్రహులకు ఎట్టి ఆటంకమూ కలిగించబడలేదు. కాజీరాక్ దగ్గర మాత్రం కొందరు ఇండియా ప్రభుత్వాధికారులు సత్యాగ్రహులకు మరలి పోవలసిందిగా హితవు చెప్పారు. సత్యాగ్రహులు కృతనిశ్చయులై వుండడంవల్ల అధికారులు మాట్లాడలేదు.

సత్యాగ్రహులు సొరంగాన్ని సమీపిస్తున్నప్పుడు అక్కడ ఒక పోర్చుగీసు తెల్లపోలీసు అధికారి బ్రెన్‌గన్‌తో నిలబడివుంది. సత్యాగ్రహులను "ఆగండి, వెనక్కు పొండి" (ఠహరో, జావో) అని హిందీ భాషలో ఆజ్ఞాపించాడు. దానికి సత్యాగ్రహులు జవాబుగా తాము నిరాయుధులమైన సత్యాగ్రహులమని, పోర్చుగీసు దాస్యంనుంచి గోవాను విమోచన చెయ్యడం కోసం గోవాలో ప్రవేశిస్తున్నామని చెప్పారు. సత్యాగ్రహులు ఇద్దరిద్దరు చొప్పున ముందుకు సాగుతున్నారు. క్రమశిక్షణతో మర్యాదగా నడుస్తున్నారు. పోర్చుగీసు అధికారికి ఎనిమిది అడుగుల దూరంలోకి రాగానే అతడు ఆజ్ఞాపించడం, సత్యాగ్రహదళం నాయకుడు జవాబు చెప్పడం జరిగింది.

తనను దాటిపోవడానికి సత్యాగ్రహులు ప్రయత్నించడం గమనించి, పోలీసు అధికారి వెనక్కి జరగడం ప్రారంభించారు. అతడు వెనక్కు పోతూ కూడా తన బ్రెన్ తుపాకిని సత్యాగ్రహుల వైపు గురిపెట్టే వుంచాడు. ఆ ఎనిమిది అడుగుల దూరం అలా వుండే సత్యాగ్రహులు పురోగమించారు.

ఈ సొరంగం పొడుగు 500 అడుగులు. వెడల్పు 15 అడుగులు, దానిగుండా రైలుపట్టాలు వెయ్యబడివున్నాయి. అక్కడక్కడ మురుగుకుంటలు పారే సౌకర్యం వుంది. ఈ పట్టాలు ఉపయోగం లేక ఇప్పుడు పాడుపడి వున్నాయి. సొరంగం కటిక చీకటిగా వున్నది.

రైలు పట్టాల మధ్యగా సత్యాగ్రహులు ముందుకు సాగుతున్నారు. పోర్చుగీసు పోలీసు అధికారి తుపాకితో ముందు పోతున్నాడు. ఈ దృశ్యం ఎలా వున్నదంటే- సత్యాగ్రహులు ఆతణ్ణి వెంటాడి తరుముకు పోతున్నట్టుగా వుంది.

సొరంగం ఆ చివర మరి ఐదుగురు పోర్చుగీసు పోలీసు అధికారులు బ్రెన్ గన్ తుపాకులతో సిద్ధంగా వున్నారు.

సొరంగం నుంచి సత్యాగ్రహులు బైటికి రావడానికి ఇక సుమారు ఆరడుగుల దూరం వున్నదనగా, మొట్టమొదటి సారిగా పోర్చుగీసు పోలీసులు సత్యాగ్రహులపై తుపాకులు కాల్చారు.

మొట్టమొదటి గుండుదెబ్బ శ్రీ గుహాకు తగిలింది. ఆయన వెంటనే ప్రక్కనున్న శ్రీ దుర్గారావు భుజాలపై ఒరిగిపోయారు. ముందు హెచ్చరిక ఏమీ లేకుండా పోర్చుగీసు పోలీసులు సత్యాగ్రహులపై కాల్పులు జరుపుతారని ఎవరూ వూహించి వుండలేదు.

ఆకస్మికంగా గుహా [illegible] దేహం తమపై పడిపోయేసరికి [illegible] వెనుక వున్న శ్రీ దుర్గారావు, శ్రీ రెడ్డి [illegible] లైను ప్రక్కన వున్న కాలువలో పడిపోయారు. ఇదంతా కొద్ది నిమిషాలలో జరిగిపోయినప్పటికి సత్యాగ్రహులు [illegible] తుపాకీగుండ్ల దెబ్బలనుంచి తప్పించుకోడానికి నేలమీద సాష్టాంగంగా పండుకున్నారు. [illegible] పోర్చుగీసు సైనికోద్యోగులు సొరంగంలోనికి గురి పెట్టి చిత్తం వచ్చినట్లు కాల్పులు జరుపుతున్నందువల్ల సత్యాగ్రహులకు ముందుకు వెళ్ళడానికి గాని, వెనుకకు వెళ్ళడానికిగాని వీలులేకపోయింది.

కొన్ని నిమిషాలసేపు ఈ విధంగా జరిగిన పిమ్మట ఒక పోర్చుగీసు అధికారి [illegible] సొరంగంలో ప్రవేశించాడు. [illegible] కుంటూనే అతడు సొరంగంలో ఈ చివర నుంచి ఆ చివరకు, ఆ చివరనుంచి ఈ చివరకు [illegible] పండుకునివున్న సత్యాగ్రహులను బూటుకాళ్ళతో తొక్కుకుంటూ నాలుగుసార్లు పరుగులుతీశాడు. పిమ్మట, అతడు సొరంగందాటి సరిహద్దుకు ఆవలి వైపున పోర్చుగీసు భూభాగంచేరి, తన మిత్రులతో కలిసి తిరిగి కాల్పులు జరపడానికి సిద్ధంగా నిలిచారు.

"ఇక ముందుకు సాగమని [illegible] సత్యాగ్రహులను ఉద్యోగులు కాల్పులు విరమించి తమ సరిహద్దుకు ఉపసంహరించుకోగానే పెద్దగా సొరంగం నుంచి వెనుకకు వచ్చారు.

"ఏకసంధి నడువలేకపోయిన సత్యాగ్రహులకు సరి సహచరులు సాయపడ్డారు. సొరంగంనుంచి బయటపడ్డాక, మరణించినవారు గాక 16 మంది కనిపించడం లేదని గ్రహించారు.

"ఈ సమయంలోనే మా మిత్రులలో ఒకరు సూరిసీతారాం తలవెనుకనుంచి తుపాకిగుండు ముక్కుకు రెండు వైపుల కళ్ళకు దిగువగా దూసుకుపోయినది. అది హృదయ విదారక దృశ్యం. అతడు ఆవిధంగా ఎలా కాల్చి వేయబడ్డాడో, ఎవరికీ బోధపడలేదు. మేము సొరంగం నుంచి బయటికి గొనివచ్చేవరకు అతనికి స్పృహ ఆడుతూనే వున్నది. సుమారు అయిదు నిమిషాలవరకు నాడి కొట్టుకుంటున్నది ఆ తర్వాత అతని ప్రాణం పోయింది. ఇదంతా 20 నిమిషాలలో జరిగింది.

"సత్యాగ్రహులు తమలో కొందరు కనిపించడం లేదని దీనికి ఎప్పుడనే గ్రహించారు. 4 గంటలకు కొందరు వారిని వెదకడానికై తిరిగి సొరంగంలోనికి వెళ్ళారు." అని శ్రీ రెడ్డి అన్నారు.

అప్పటికి పోర్చుగీసు ఉద్యోగులు సొరంగంలోకి తిరిగివచ్చి గాయపడ్డ అతీత్‌ఖాన్‌ను మరి ఏడుగురిని, ఆయుగురి శవాలను గొనిపోయారని శ్రీ రెడ్డికి తెలిసింది. అతీత్‌ఖాన్ తిరిగివచ్చి, శ్రీ రెడ్డితో తమ మిత్రులలో ఒకరైన జగన్ తలపై దెబ్బతగిలి తన వీపు నానుకొని పడివున్నాడని, ఆ తర్వాత అతడేమైనదీ తెలియలేదని శ్రీ రెడ్డితో చెప్పారు.

తాను, యితరులు గోవా సరిహద్దులోని కరన్‌జోలి స్టేషన్‌కు గొనిపోబడ్డామని, గోటికాపడి నుంచి అక్కడకు [illegible] మైళ్ళ దూరం నడిపించబడ్డామని అతీత్‌ఖాన్ తన మిత్రునితో చెప్పారు. అతీత్ కాళ్ళకు తుపాకి గుళ్ళ దెబ్బలు తగిలి నడవలేక పోతున్నందున అతని సహచరులు తమ భుజాలపై ఎత్తుకు తీసు వెళ్ళారు.

పోర్చుగీస్ ఉద్యోగులు అతీత్ విషయంలో చూపిన దాక్షిణ్యం ఒక్కటే. అతని [illegible] కొన్ని గాయాలకు కట్లు కట్టడం.

ఆ రాత్రంతా వారు ఆహారంగాని, నీరుగాని, చికిత్సగాని లేక [illegible] పడ్డారు. మరునాడు ఆగస్టు 16 న తిరిగి సొరంగంవరకు నడిపించబడ్డారు, అక్కడ [illegible] కోసం ఎదురుచూస్తున్న సత్యాగ్రహులు వారిని [illegible] ఆసుపత్రిలో గాయాలకు కట్లు కట్టించారు.

శ్రీ రెడ్డి యీ సంగతులను చెబుతూ [illegible] జగన్ మోహన్‌రావును గురించిన ఆచూకీ [illegible] చేస్తున్నానని, మృతి పొందిన ఆయుగురి శవాలను తిరిగి ఇచ్చివేయవలసినదిగా [illegible] పోర్చుగీస్ అధికారులకు విజ్ఞాపన చేశారని అన్నారు.

ఈ సందర్భాన కాజీరాక్‌లోని సత్యాగ్రహ సహాయక సమితి తనకు విశేషంగా తోడ్పడ్డదని ఆయన అన్నారు.

అంత్యక్రియల నిమిత్తం ఆయుగురి మృతదేహాలు ఇచ్చివేయబడగలవని ముందుగా ప్రకటించడం చెయ్యబడ్డది, అటుతర్వాత నిరాకరించబడ్డది. మరణించిన వారిని గుర్తు పట్టే నిమిత్తం [illegible] వెళ్ళడానికి కూడా అనుమతి నిరాకరించబడ్డది. చివరకు వారి దుస్తులైనా యిస్తే గుర్తుపట్ట వచ్చునని వారిని కోరానని ఆయన అన్నారు.

దీనికిసూరా అధికారులు అంగీకరించలేదు. [illegible] శ్రీ రెడ్డికి తెలిసింది. ఈ విరంగా జగన్‌ను గురించిన వివరాలు తెలుసుకోవడం సాధ్యం కాలేదు. ఇతర వర్గాలనుంచి తెలుసుకున్న వివరాలనుబట్టి ఆ ఆరుగురు దురదృష్టవంతులలో జగన్ ఒక్కడై వుంటాడని శ్రీ రెడ్డి నిర్ధారించుకున్నారు. శ్రీ రెడ్డి ఇలా అన్నారు:

"ఈ విషయంలో అధికార ప్రకటనేమీ లేదనే విషయం తప్ప జగన్‌కు సంబంధించిన వార్తలన్నీ అబద్ధమైతే ఎంత బాగుండును!

"ఇతరత్ర ప్రభుత్వోద్యోగులలోవున్న గోవనులు సత్యాగ్రహులపట్ల చాలా సానుభూతితో వున్నారని, వారు చేయదగిన సహాయం చేస్తున్నారని, తమ విషయంలో కూడా అమానుషంగా ప్రవర్తిస్తున్న తెల్ల దొరలను చూసి వారు హడలిపోతున్నారని నాకు తెలిసింది.

"తిరుగు ప్రయాణంలో మమ్మల్ని టిక్కెట్టు లేకనే రైలులో ప్రయాణంచేసే సౌకర్యం కలిగించారు. గోవా సరిహద్దు ప్రజలు ప్రయాణ సమయంలో ఇతరులు ఎంతో సానుభూతి ప్రకటించారు."

తన మిత్రుల విషాద మరణగాథను చెబుతున్నప్పుడు, వారి పేర్లు ఉదాహరించినప్పుడు శ్రీ రెడ్డి ఎంతో దుఃఖించారు. ఆయన కనులనుంచి నీరు ధారలుగా కారిసింది.

"ముట్టడి దారులను తగువిధంగా సత్కరిస్తాము"

లిస్బన్ పత్రిక బెదరింపు

లిస్బన్, ఆగస్టు 18—"ముట్టడిదారులు గోవాలో ప్రవేశిస్తే వారిని తగు విధంగానే సత్కరించగలము" అని పోర్చుగీసు పత్రిక "డియారియోడామాన్హా" నేడిక్కడ ప్రకటించింది.

ఆగస్టు 15 తేదీన తిరిగి సత్యాగ్రహోద్యమం ప్రారంభించబడనున్న వార్తపై ఆ పత్రిక "వ్యాఖ్యానిస్తూ, వీరిని వారికి అర్హమైన విధంగా సత్కరించగలము. గోవా, పోర్చుగీసువారి ఆధీనంలో మాత్రమే వుండాలని అభిలషిస్తున్న విషయం యావత్ప్రపంచం గుర్తించవలసి వుంటుంది" అని పేర్కొన్నది.

మూడవ జట్టు సత్యాగ్రహులు

మఫ్తీలోవున్న పోర్చుగీసు పోలీసులచే కొట్టి నెట్టివేయబడ్డవైనం

సావంత్‌వాడి, ఆగస్టు 21—గోవారాష్ట్ర గోవాలో ప్రవేశించిన మూడవజట్టు సత్యాగ్రహులను పోర్చుగీసు పోలీసులు తీవ్రంగా కొట్టి ఇండియా భూభాగంలోకి త్రోసివేశారు.

ఈ మూడవ జట్టు దార్ మార్గ్ వద్ద సరిహద్దును దాటి ప్రవేశించింది. ఇందులో 40 మంది సత్యాగ్రహులు కలరు.

ఈ జట్టుకు నాయకత్వం వహించిన శ్రీ గాంధీ త్యాగి (ఉత్తర ప్రదేశ్) కూడా పోర్చుగీసు పోలీసుల లాఠీలకు గురి అయినారు. మామూలు దుస్తులు ధరించి వున్న పోలీసులు ఈయనను కొట్టారట.

మృతవీరుని అస్తికలు

మొదటి జట్టు సత్యాగ్రహులు తమతో తెచ్చారట

బాందా, ఆగస్టు 20—పదహారు గంటల వ్యవధిలో గోవాలో సత్యాగ్రహంకోసం సరిహద్దు దాటి వెళ్ళిన రెండుజట్ల వలంటీర్లను పోర్చుగీసు పోలీసులు తీవ్రంగా కొట్టి నేటి ఉదయం ఇండియా భూభాగంలోకి తోసివేశారు.

అయితే పోరమార్గ్ సరిహద్దు దగ్గర ప్రవేశించిన మూడవ జట్టు 40 మంది వలంటీర్ల సంగతి ఇంతవరకు ఏమైందో తెలియలేదు.

పోర్చుగీసు పోలీసులచే ఇండియాకు త్రోసివెయ్యబడ్డ రెండు జట్ల నాయకులు శ్రీ ఎమ్. ఆర్. దండావతే, శ్రీ కె. వెంకటేశం (హైదరాబాదు) గార్లకు దెబ్బ గాయాలు తగిలాయి. పోర్చుగీసు పోలీసులు చాల ఘోరంగా వీరిని హింసించారు. వీరిలో శ్రీ వెంకటేశం గాయాలు బలీయమైనటువంటివి. శ్రీ దండావతే [illegible] ఆసుపత్రిలో చికిత్సకోసం చేర్పించబడ్డారని తెలుస్తున్నది.

ఈ రెండుజట్లలోని మొత్తం 188 మంది వలంటీర్లలోను తొమ్మిదిమంది పోర్చుగీసు పోలీసుల లాఠీలకు దారుణంగా గురిఅయి తీవ్రంగా గాయపడ్డారట.

82 మంది వలంటీర్లతో కూడిన శ్రీ దండావతే జట్టు గత సాయంత్రం నెటార్డా దగ్గర, శ్రీ వెంకటేశం జట్టు 104 మంది నేటి ఉదయం పలోలే దగ్గర సరిహద్దు దాటారు. సరిహద్దు దాటి, గోవా భూభాగంలో అడవిదారులవెంట మూడుమైళ్ళవరకు వారు వెళ్ళిన తరువాత వారిని పోర్చుగీసు పోలీసులు ఎదిరించి, కొట్టి, ఇండియా భూభాగంలోకి తోసేశారు.

ఈ వలంటీర్లు సావంత్‌వాడికి తిరిగి వెళ్లారు.

గోవాలో పోర్చుగీసు పోలీసుల తుపాకి గుండ్లకు బలిఅయి, అక్కడ అంత్యక్రియలు చేయబడ్డ ఒక సత్యాగ్రహ వీరుని (రాజస్థాన్‌కు చెందిన ఏ. ఎస్. పి. సభ్యుడు శ్రీ పన్నాలాల్) అస్థికలను తాము తీసుకువచ్చామని ఈ వలంటీర్లు చెప్పుతున్నారు.

శ్రీమతి ప్రమీలా దండావతే [illegible] స్వాగతం చెప్పడంకోసం సరిహద్దు దగ్గరనే కాచుకొని వున్నది.

శ్రీ వెంకటేశంజట్టు సరిహద్దుకు 5 మైళ్ళలో గల ఇబ్రహింపూర్ వరకు వెళ్లగలిగారు. అక్కడ పోర్చుగీసు పోలీసులు వారిని అడ్డగించారు. "పోర్చుగీస్ జిందాబాద్" అని నినాదాలు చెయ్యవలసిందిగా సత్యాగ్రహులను నిర్బంధించారు. లేకపోతే కాల్చి చంపుతామని బెదిరించారు. కాని సత్యాగ్రహులు వినలేదు. దానితో వారిని పోలీసులు బెత్తాలతో కొట్టి, వెనక్కు నెట్టారు.

ఈ రెండు జట్ల మీద కాల్పులు జరిగినట్టు లేదని సరిహద్దునుంచి బెల్గాంకు వచ్చిన డాక్టర్ పుండలీక్ గైతోండే అన్నారు. ఈయన గాయపడ్డ సత్యాగ్రహులకు చికిత్స చేసే పనిలో వున్నారు.

కొత్త బ్యాంకి అవార్డు

నేడే అధికార ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 20—బ్యాంకి ఉద్యోగుల జీతాల విషయంలో గజేంద్ర గద్కర్ కమిషన్ యిచ్చిన అవార్డును ఇండియా ప్రభుత్వం ఆమోదించినట్టు తెలుస్తున్నది. కేంద్ర కార్మిక మంత్రి, యిందుకు సంబంధించిన అధికార ప్రకటనను సోమవారంనాడు లోక్ సభలో చేయగలరని కూడా చెప్పబడుతున్నది.

ఏ. బి. తరగతి బ్యాంకుల విషయంలో ట్రిబ్యునల్ అవార్డును ప్రభుత్వం మార్పు చేయడాన్ని ఈ అవార్డులో సమర్థించారు. బ్యాంకులు యిచ్చే డివిడెండులను క్రమ క్రమంగా తగ్గింపచేయాలన్న సిఫారసు కూడా జరిగినదట.

బ్యాంకి ఉద్యోగుల కోర్కెలను తీర్చడమే కాక, బ్యాంకులు కూడా ఆర్థిక సౌష్ఠవంతో పనిచేయగల విధంగా గజేంద్ర గద్కర్ కమిషన్ సిఫారసులు చేసిందని తాజావర్గాలు భావిస్తున్నవి.

హైదరాబాదుకు అప్పు

బొంబాయి, ఆగస్టు 20—1967 నాటికి చెల్లించే విధంగా నూటికి నాలుగు రూపాయల వడ్డీతో తీసుకొనే, హైదరాబాదు ప్రభుత్వాలు కోరిన అప్పులు పూర్తిగా వసూలు జరిగినట్లు నేడు అధికార ప్రకటన జరిగింది. దీనితో 10 రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన 31 కోట్ల 75 లక్షల రూపాయల అప్పు పూర్తిగా వసూలు జరిగినట్టే.

ప్రెసిడెంట్ ఉద్బోధ

(1 వ పేజీ తరువాయి)

కలిసి మన విశ్వవిద్యాలయం ద్వారా నేర్చుకొనవలసి వుంటుందని అన్నారు. ఇది మానవజీవితాన్ని సౌజన్యమయం, శాంతిపూరితంచేసే తత్వశాస్త్రము. సాంఘిక విజ్ఞానము కూడా విశ్వ విద్యాలయం ద్వారా నేర్చుకోవి, ఆధునికమైన విజ్ఞాన దృష్టితో, ప్రాచీనమైన పారలౌకిక దృక్పథానికి సమన్వయాన్ని సాధించ చేయడాన్ని ప్రోత్సహించవలసి వుంటుందని అన్నారు. ఈ విషయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం సముచితమైన పాత్రను నిర్వహించగలదనే తాను విశ్వసిస్తున్నానని అన్నారు.

ఆధునిక విద్యా విధానంలో బోధనకు, వాస్తవిక జీవితానికి సంబంధం లేకుండా వుంటున్నదని, అలా కాకుండా సమన్వయాన్ని సాధించాలి, అందులో ఉపాధ్యాయులు ప్రముఖమైన పాత్రను నిర్వహించవలసి వుంటుందని అన్నారు. ఈ కృషిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు [illegible] సాధించాలని కోరుతున్నానని అన్నారు.

ఆంధ్రలో వైద్య సౌకర్యాలు

కింగ్ జార్జి ఆసుపత్రిలో కొత్త బ్లాకు ప్రారంభోత్సవం చేయడానికి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గవర్నరు శ్రీ త్రివేదితో కలిసివచ్చినప్పుడు, ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, మెడికల్ సర్వీసుల డైరెక్టరు మేజర్ జె. యన్. రావుగారిని, మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. గోవిందరెడ్డిగారిని, ఆసుపత్రి సూపరింటెండెంటు శ్రీ టి. వి. ఎస్. ఎన్. మూర్తిగారిని, డాక్టర్ యం. వి. కృష్ణారావుగారిని పరిచయం చేశారు. వేదికపైన ప్రెసిడెంట్ ప్రసాద్, గవర్నరు శ్రీ త్రివేది, మంత్రులు శ్రీ గోపాలరెడ్డి, వెంకటరావు, అల్లన్నగార్లు ఆసీనులైనారు.

ఆరోగ్యశాఖామంత్రి శ్రీ కళా వెంకటరావుగారు రాష్ట్రపతికి స్వాగతం చెబుతూ కింగ్ జార్జి ఆసుపత్రి చరిత్రను వివరించారు. ప్రెసిడెంట్ ప్రసాద్ పేరుపెట్టిన రెండవ కొత్త బ్లాకును ఏర్పాటుచేయడంతో ఆసుపత్రిలో మంచాల సంఖ్య 876 వరకు పెరిగినదని అన్నారు. మొత్తం 92 లక్షల ఖర్చుతో ఆసుపత్రి అభివృద్ధికి 1948 లో ఒక పథకాన్ని తయారు చేశారని, అందులో రెండవదశ యిప్పటికి పూర్తి అయినదని అన్నారు.

ఆంధ్ర రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు చాలా తక్కువగా వున్నవని, 400 డిస్పెన్సరీలు, 11 ప్రత్యేక రకం ఆసుపత్రులు మాత్రమే కలవని అన్నారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద ఎనిమిదికోట్లు ఖర్చు చేయదలచామని, రెండు మెడికల్ కాలేజీలు, 180 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించదలచామని చెప్పారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖపట్నం శాఖ తరపున డాక్టర్. యం. వి. కృష్ణారావుగారు సన్మాన పత్రాన్ని సమర్పిస్తూ విశాఖపట్టణాన్ని అభిలషణీయ ప్రాధాన్యత కలిగిన పట్టణంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఆంధ్రరాష్ట్ర విభజన ఫలితంగా వైద్య పరిశోధనలకు సంబంధించిన సంస్థలు అనేకం తమిళ రాష్ట్రంలో వుండిపోయినవని, వాటిని ఆంధ్రలో అభివృద్ధి చేయవలసి వున్నదని చెప్పారు.

విశాఖపట్నం, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతం 20 వేల చదరపు మైళ్ళు కలదని, దానిని సాగుకు లాయకీగాచేసి, నివాస యోగ్యంగా చేయాలని చెప్పారు.

ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ మూర్తిగారు, కొత్త బ్లాకు ప్రారంభోత్సవం చేయాలని కోరారు. డాక్టర్ జె. ఎన్. రావుగారి అభివందనాలతో ప్రారంభోత్సవ సభ సమాప్తమైనది.

1955 ఆగస్టు 22, సోమవారం
మన్మథనామ సంవత్సర
అధిక భాద్రపద శుద్ధ పంచమి
పంచమి రా॥ 11-13 గంటలవరకు
చిత్త రా॥ 1-0 గంటలవరకు
వర్జ్యం ఉ॥ 8-13 నుంచి 9-54 గంటల

అమెరికాలో వరదలలో 105 మంది దుర్మరణం

నాలుగు రాష్ట్రాలలో అత్యవసర పరిస్థితి ప్రకటన

న్యూయార్క్, ఆగస్టు 20 — ఈశాన్య యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)లో తుపాను ఏర్పడిన ఫలితంగా విన్నటిమంచి నదులు వరదలతో పొంగి పొరలుతున్నందున విపరీతమైన నష్టం సంభవించింది ఈ వరదలలో ఇప్పటికే 105 మంది మరణించారు. ఇప్పటికే కోట్లాది డాలర్ల నష్టం సంభవించినట్లు అంచనా వేయబడింది.

కనెక్టికట్ గవర్నరు ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు ఒక టెలిగ్రాం పంపుతూ తన రాష్ట్రానికి ఘోర విపత్తు సంభవించిందని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికి 16 మంది చనిపోయారు.

కనెక్టికట్, మసాచుసెట్స్, న్యూయార్క్, పెన్సిల్వేనియా రాష్ట్రాలలో అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లు ప్రకటించబడింది.

కొన్ని ప్రాంతాలలో వరదల ఉద్ధృతం ఇంకా హెచ్చవుతున్నదని వార్తలందుతున్నవి. ఈ నాలుగు రాష్ట్రాలలోను ఇంత దారుణమైన వరద లెన్నడూ సంభవించలేదట. వరదలవల్ల కూలిపోయిన వంతెనలను, కరకట్టలను మరమ్మత్తు చేయడానికి వరద బాధితులను సురక్షిత స్థానాలకు చేర్చడానికి సైనిక దళాలు రావించబడ్డాయి.

ఉత్తరలావోస్‌లో "విపత్కర పరిస్థితి"

తిరుగుబాటు సేనల దాడుల ఫలితంగా

వియంటియేన్, ఆగస్టు 20 — పతెట్‌లావో సైనిక దళాలు తిరిగి పెద్ద పెట్టున దాడులు జరిపిన ఫలితంగా లావోస్‌లోని ఉత్తరాది రాష్ట్రం శామ్ న్యూవాలో విపరీత విపత్కర పరిస్థితి ఏర్పడినట్లు లావోషియన్ సైనిక యుద్ధతంత్ర కార్యాలయం నేడిక్కడ ప్రకటించింది.

పతెట్ లావో దళాలు, వియత్‌మిన్ దళాలు శామ్ న్యూవాకు వాయవ్యంగా 20 మైళ్ళ దూరంలోని ప్రభుత్వం అగ్రసైనిక స్థావరంపైన, మరి మూడు సైనిక కేంద్రాలపైన దాడులు జరిపినట్లు ఈ ప్రకటనలో వివరించబడింది.

పిడుగుపాటుకు నలుగురి దుర్మరణం

భాగల్పూర్ వద్ద దుర్ఘటన

భాగల్పూర్, ఆగస్టు 19 — నిన్న సాయంకాలం మల్లావ్‌గంజ్ సమీపంలోని ముషారీ గ్రామంలో పిడుగుపడి నలుగురు మరణించారని, ఇద్దరు గాయపడ్డారని తెలుస్తున్నది.

పెద్ద తుపాను వచ్చిన తర్వాత పిడుగు పడింది. ఈ తుపానులో మల్లావ్‌గంజ్‌లోను, దాని పరిసర గ్రామాలలోను వందలాది చెట్లు కూలిపోయాయి. ఇంటి కప్పులు ఎగిరిపోయాయి. ఒక గిడ్డంగి కప్పు విరిగిపడి పెక్కుమంది గాయపడ్డారు. మల్లావ్‌గంజ్ రైల్వేస్టేషన్ వద్ద వున్న ఒక కిళ్లీ దుకాణం కొట్టుకుపోయింది.

కరాచీ, ఆగస్టు 19 — పాకిస్తాన్ ప్రధాని చౌధురీ మహమ్మద్ అలీ నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, తన మంత్రివర్గం త్వరలో విస్తరించ బడుతుందని అన్నారు.

అవామీలీగ్ సహకారం కోసం ప్రయత్నిస్తున్నానని కూడా అన్నారు.

(8 వ కాలం తరువాయి)

లేదు. ఆజాద్ కాశ్మీర్ వెలుపలి అధికారులు పాలించే వలసగా తయారైంది. పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్ వ్యవహారాల శాఖకు అనుబంధశాఖ. అవినీతి, ప్రభుత్వ ధన దుర్వినియోగానికి ఆలవాలమైంది.

ఆజాద్ కాశ్మీర్‌లోవున్న పంజాబ్ పోలీస్ దళాలను వెనక్కు పిలిపించాలి. ఆజాద్ కాశ్మీర్‌లోని నాన్ కాశ్మీర్ అధికారులను తొలగించి వేయాలి. హైకోర్టు [illegible] గం విడారు సంఘం నెలకొల్పాలి. జమ్మూ పాకిస్తాన్ కోసం ముఖ్యంగా కావలసినది నెలకొల్పాలి. ఈ కావలసిన ఆజాద్ కాశ్మీర్ ప్రజా ప్రతినిధుల ప్రభుత్వాన్ని నెలకొల్పాలి రాజకీయపు దళాల అవసరం లేని నేడు జమ్మూ కాశ్మీర్ నిర్వాసితులకు శాశ్వతంగా పునరావాసం కల్పించాలి.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

తాడంచేను (గుంటూరు జిల్లాలో) మిసర్ సేక్ బుడే సాహెబ్ స్థానే 20.8.55 నుండి ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ, ఆంధ్రసచిత్ర వారపత్రికలను తన స్వంత బాధ్యతపై విక్రయించడానికి శ్రీ టి. దేవర శాస్త్రి, న్యూస్ ఏజంటు, తాడంచేను నియమించబడ్డారు.

నందిగామ చర్ల (కృష్ణాజిల్లాలో) శ్రీ కె. కృష్ణమూర్తి స్థానే 15.8.55 నుంచి ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ, ఆంధ్రప్రభ [illegible] స్వంత [illegible]

"ప్రెస్ కమిషన్ నివేదిక యథాతథంగా, వెంటనే అమలు జరపాలి"

—లోక్‌సభలో సూచనలు

న్యూఢిల్లీ, ఆగస్టు 20 — ప్రెస్ కమిషన్ నివేదికపై లోక్‌సభలో నేడు జరిగిన చర్చలో పాల్గొన్న పెక్కుమంది సభ్యులు - కాంగ్రెసు, కమ్యూనిస్టు, ప్రజా-సోషలిస్టు పార్టీల వారందరూ - కమిషన్ సిఫారసులను యథాతథంగా, ఎలాంటి ఆలస్యం లేకుండా, "స్వలాభపరుల ఆందోళనకు లొంగకుండా" అమలు జరపాలని ప్రభుత్వానికి సూచించారు.

ఒకేఒక సభ్యుడు శ్రీ వి. వెంకటేశన్ (కాంగ్రెసు-మద్రాసు) ప్రెస్ కమిషన్ సిఫారసులలో పేజీలను బట్టి ధర పద్ధతిని, న్యూస్ ఏజెన్సీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే సూచనలకు వ్యతిరేకతను ప్రకటించారు. ఈ విషయంపై శ్రీ వెంకటేశన్ ప్రసంగిస్తూ వుండగా ప్రతిపక్ష సభ్యులు మాత్రమే గాక కాంగ్రెసు పార్టీలోని ఆయన సహచరులు కూడా ప్రసంగానికి అడ్డుతగులుతూ హేళన చేశారు.

ప్రెస్ కమిషన్ సిఫారసులను ప్రాతిపదికగా తీసుకొని తగిన ఏర్పాట్లు చేయాలని గట్టిగా చెప్పినవారిలో ప్రెస్ కమిషన్ సభ్యుడు శ్రీ టి. ఎన్. సింగ్, శ్రీ వి. వి. షా, భగవత్‌ఝా ఆజాద్, డాక్టర్ సత్యనారాయణసిన్హా, శ్రీ మధుర ప్రసాద్ మిశ్రా, శ్రీ లోకనాథ మిశ్రా, ప్రొఫెసర్ డి. సి. శర్మ, డి. తిమ్మయ్య, శ్రీ టేక్‌చంద్, ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, శ్రీ యం. ఎస్. గురుపాదస్వామి, శ్రీ సారంగధర్, శ్రీ హెచ్. వి. కామత్ గార్లు వున్నారు.

ప్రెస్ కమిషన్ సిఫారసులు సమ్మిళితంగా అమలుజరపాలని, ఏ ఒకటి రెండు సూచనలో అమలుజరిపి, మిగిలినవాటిని వదిలివేయడం తగదని వీరు హెచ్చరిక చేశారు.

శ్రీ తోకం అల్వా (కాంగ్రెస్-బొంబాయి) ఇండియాలోని 20 మంది పత్రికా యజమానులు, నూటికి 80 వంతులు పత్రికా సర్క్యులేషన్‌ను కంట్రోల్ చేస్తున్నారని, ఇది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే విషయమని చెప్పారు. ఈ యజమానులే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియానుకూడా కంట్రోలు చేస్తున్నారు. కనుక దానిని పబ్లిక్ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టులకు కనీస వేతనాలను ఇవ్వాలని, ప్రెస్ కౌన్సిల్‌లో "పత్రికా బోర్డు" హెచ్చుమంది వుండకుండా చేయాలని సూచించారు. ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ (కమ్యూనిస్టు-బెంగాల్) ప్రెస్ కమిషన్ సిఫారసుల విషయంలో యజమానుల వత్తిడికి ప్రభుత్వం లొంగిపోరాదని హెచ్చరించారు. కమిషన్ సిఫారసులలో ప్రధానమైన దానిని ఎప్పటికి అమలుజరప నిశ్చయించారో ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. జర్నలిజం అనేది సాంఘిక సేవగా భావించి, శక్తికొలదీ పనిచేసే జర్నలిస్టులు దేశంలో చాలామంది వున్నారని అంటూ కేవలం డబ్బు చేసుకొనడమే ధ్యేయంగా పెట్టుకున్న అతి కొద్దిమంది చేతులలో యిలాంటి వారంతా చిక్కుకొని వున్నారని, వెంటనే వారికి సహాయంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో మొత్తంమీద 18 మంది యజమానులు పత్రికా పరిశ్రమపై గుత్తాధికారాన్ని చెలాయిస్తున్నారని అ. మా. రైల్వేలలోను విద్యుచ్ఛక్తి కంపెనీలలోను లాభాలను పరిమితం చేస్తున్నప్పుడు, పత్రికల లాభాలను కూడా ఎందువల్ల పరిమితం చేయరాదని ప్రశ్నించారు.

ధరను బట్టి పేజీలు వుండాలనే విధానం 1951 వరకు వున్నదని, దానిని రద్దు చేసిన తరువాత దాదాపు 22 పత్రికలను మూసివేయడం జరిగిందని, దానిని బట్టి పత్రికా పరిశ్రమలో గుత్తాధికారం ఏలా పెరుగుతున్నదీ తెలుస్తున్నదని అన్నారు. మేనేజింగ్ ఏజెన్సీలను గురించి ప్రస్తావిస్తూ "మేనేజింగ్ ఏజెన్సీలు వెలెనే మేనేజింగ్ ఎడిటర్లు" ఎవ్వరుకూడా పోవాలని కోరారు.

శ్రీ వి. వెంకట్ (కాంగ్రెసు-మద్రాసు) ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాను పబ్లిక్ కార్పొరేషన్‌గా మార్పు చేయడానికి వ్యతిరేకత తెలియజేశారు. 1949 లో పి. టి. ఐ. ఏర్పడినదని, దానిని నిలద్రొక్కుకొనేటట్లు చేయడానికి కొంత వ్యవధి పట్టిందని ఈ విషయాలను ప్రెస్ కమిషన్ జాగ్రత్తగా పరిశీలించలేకపోయిందని, దానిని పబ్లిక్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలన్న సూచన చేసినదని విమర్శించారు. ప్రెస్ కౌన్సిల్ అనేది [illegible] నరిగా కాక, [illegible] పోలీసులా పనిచేయాలని సూచించారు. పేజీలను బట్టి ధర నిర్ణయించే పద్ధతిని వ్యతిరేకిస్తూ, పెద్ద పత్రికలు పేజీలను తగ్గించి వేసినప్పుడు, అవి నిరాకరించిన అడ్వర్‌టైజ్‌మెంటులు తమకు రాగలవనే ఆశతో చిన్న పత్రికలు ఈ పద్ధతిని సమర్థిస్తున్నవని అంటూ చివరకు వాటి ఆశ నిరాశ కాగలదని చెప్పారు. పత్రికలకు రకరకాల ధరలు వుండి, పోటీగా పెక్కుమంది ప్రజలు తమకు అనుకూలమైన వాటిని కొనగలరని అలాంటి పోటీ పత్రికలమధ్య వుండడం అవసరమని అన్నారు. శ్రీ వి. వి. షా (కాంగ్రెసు-సౌరాష్ట్ర) పేజీలను బట్టి ధర నిర్ణయం చెయ్యవలెనన్నప్పుడు, ఇంగ్లీషు పత్రికల కంటె భాషా పత్రికలకు అధిక ప్రాధాన్యత వుండడమే కాక వాటి అభివృద్ధికి ప్రోత్సాహం వుంటుందని కూడా చెప్పారు. పేజీలను బట్టి ధర వుండడంవల్ల పేజీలను తగ్గించవలసిన అవసరం వుండదని, న్యూస్ ప్రింట్‌ను కంట్రోలు చేయవలసినదే లేదని, కాపీపోతే ప్రతి పత్రికకు తగిన అవకాశం ఇవ్వవలసినదే అన్నారు.

వ్యవధమునేకే ఆ నూతనకు మూలసూత్రమని వివరించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రవర్ధమానం కావాలంటే, జిల్లా కేంద్రాలలో చిన్నచిన్న పత్రికలు అభివృద్ధి చెందాలని, వాటిని ప్రోత్సహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. చాలా అనేక పేజీలను ఇచ్చేపత్రికలకంటే మంచివార్తలను అందజేసే పత్రికలకు హెచ్చుధరను చెల్లించడానికి పాఠకులు సంకోచించరని చెప్పారు. "దేశానికి కావలసినది మేలురకం పత్రికలు మాత్రమే కాని చెత్తరకం పత్రికలు మాత్రం కాదు" అని వాక్కువక్కాణించారు. శ్రీ యం. ఎస్. గురుపాదస్వామి (పి. ఎస్. పి.-మైసూరు) కొంతమంది చేతులలో పత్రికలు కేంద్రీకరించబడడం అనే ప్రమాదం నేడు దేశాన్ని ఎదుర్కొంటున్నదని అన్నారు. అడ్వర్‌టైజ్‌మెంటుల యివ్వడంలో కూడా ఆయా ఏజన్సీలు మాత్రమే గుత్తవ్యాపారాన్ని సాగిస్తున్నవని, అడ్వర్‌టైజ్‌మెంటులు అందరికీ సమానంగా అందులాటు చేయడానికి పేజీలను బట్టి ధరవుండే పద్ధతిని ప్రవేశపెట్టాలని కోరారు. నేడున్న పరిస్థితులను బట్టి, గవర్నమెంట్ అడ్వర్‌టైజ్‌మెంట్లు సర్క్యులేషన్ బట్టి యివ్వక మరొక పద్ధతిని ప్రవేశ పెట్టాలని కోరారు.

దీనిపై సమాచార శాఖామంత్రి డాక్టర్ కేస్కర్ జోక్యం కలిగించుకొని, సర్క్యులేషన్ మాత్రమే కాక పత్రిక ప్రతిపత్తి కూడా గుర్తించి అడ్వర్‌టైజ్‌మెంట్లు యివ్వడం జరుగుతున్నదని యిదివరకే స్పష్టంచేసి వున్నామని అన్నారు.

శ్రీ భగవత్‌ఝా ఆజాద్ (కాంగ్రెసు-బీహార్) పేజీలను బట్టి ధర వుండాలనే వాదనను బలపరుస్తూ వెంటనే ఈ సిఫారసును ప్రభుత్వం అమలుజరపాలని కోరారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొననప్పుడు ఇప్పుడున్న 20 మంది యజమానులకు బదులు, ఒకే పత్రిక యజమానికి మొత్తం పత్రికలపై గుత్తాధికారం ఏర్పడగల అవకాశాలు కలవని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు కనీసపు వేతనాలు యివ్వాలని కోరుతూ తమ బాధ్యతల నిర్వహణకు తగినవిధంగా జర్నలిస్టుల ప్రతిపత్తి కాపాడాలని కోరారు. డాక్టర్ సత్యనారాయణ సిన్హా (కాంగ్రెసు - బీహారు) దేశంలో "గూండాలు"గా ఏర్పడిన కొన్ని పత్రికలు, అవసరమైతే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, దేశానికి శత్రువులైనవారితో కూడా చేతులు కలపడానికి వెనకాడవని చెప్పారు. పి. టి. ఐ.కి చెల్లించే చందాను సర్క్యులేషన్‌ను బట్టి నిర్ణయించాలని, దానిని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీ మధుర ప్రసాద్ మిశ్రా (కాంగ్రెస్-బీహారు) ప్రెస్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలుజరపనప్పుడు దేశం త్వరలోనే ప్రమాదాలను ఎదుర్కొనవలసి వస్తుందని చెప్పారు. కొందరు పత్రికా యజమానులు ప్రెస్ కమిషన్ సిఫారసులలో కొన్నింటిని అమలుజరగకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నాల విచారాన్ని ప్రకటించారు. దేశం నలుమూలలా టెలిప్రింటర్ తీగలు వేసినప్పుడు, పత్రికలు యింకా హెచ్చుగా అభివృద్ధి చెందగలవని అన్నారు.

శ్రీ లోకనాథ మిశ్రా (కాంగ్రెస్-ఒరిస్సా) ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దగల పత్రికలు కేవలం కొందరి అధికారం క్రింద వుండడం వల్ల ఆశ్చర్యాన్ని ప్రకటించారు. జాతికి విరుద్ధమైన ప్రతిపక్షంగా వ్యవహరించేవారి చేతుల్లో పత్రికలు కేంద్రీకరించబడకుండా చూడడం చాలా అవసరమని అన్నారు. అనేక పేజీలను రోజూ ప్రచురించవలసిన అవసరం లేదని, ప్రపంచ వార్తలన్నింటినీ ప్రతి పత్రిక నాలుగు పేజీలలో ఇవ్వవచ్చునని అన్నారు. శ్రీ సారంగధర దాస్ (పి. ఎస్. పి.-ఒరిస్సా) విదేశీ వార్తలు సేకరించడానికి భారతీయులనే విలేకరులుగా వినియోగించడం లేదని విమర్శించారు. వరదలు, కరువు వంటి ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా పత్రికలు తమ స్వంత విలేకరులను పంపించ లేకపోవడం విచిత్రంగా వున్నదని అంటూ వెంటనే ప్రెస్ కమిషన్ సిఫారసులను అమలు జరపాలని కోరారు. శ్రీ డి. సి. శర్మ (కాంగ్రెసు-పంజాబు) అన్నిరకాల పరిశ్రమలను ప్రభుత్వం రక్షణ కలిగించాలని కోరారు. పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, పెద్ద పరిశ్రమలకు అనుబంధాలుగా తయారౌతున్నవని ఆరోపించారు. శ్రీ టి. ఎన్. సింగ్ (కాంగ్రెసు-యు. పి.) ప్రెస్ కమిషన్‌కు ఇచ్చిన సాక్ష్యాన్ని సార్వజనీనంగా త్వరితంగా ప్రకటించాలని కోరారు. పి. టి. ఐ. అనేది ఒక ప్రజాసంస్థగా భావించినప్పుడు, దానిని కార్పొరేషన్‌గా చేయడంలో తప్పులేదని అంటూ వెంటనే ప్రెస్ కమిషన్ సిఫారసులను అమలు జరపాలని కోరారు.

పత్రికలు కేవలం కొందరి గుత్తాధికారం క్రింద వుండకుండా చేయాలన్నా, చిన్న పత్రికలు అభివృద్ధి చెందాలన్నా పేజీలనుబట్టి ధరను నిర్ణయించే పద్ధతి చాలా అవసరమని అన్నారు.

భాషా పత్రికల పరిస్థితి చాలా అన్యాయంగా వున్నదని అంటూ పెద్ద పత్రికలు అన్యాయంగా ధరలు తగ్గించి భాషా పత్రికలను దెబ్బతీసి, ఆ తరువాత తమ ధరను పెంచుకొనగలవని అన్నారు.

శ్రీ డి. తిమ్మయ్య (కాంగ్రెసు-మైసూరు) వర్కింగ్ జర్నలిస్టులకు కనీసపు వేతనాలు యివ్వనప్పుడు, మొత్తం పత్రికా పరిశ్రమ దెబ్బతిని పోగలదని హెచ్చరించారు. జర్నలిస్టులకు కనీస వేతనాలు యివ్వడంతో ప్రభుత్వం వారిపై వున్న మొత్తం బాధ్యత తీరదని, ఏనాడో జరగవలసిన న్యాయాన్ని మాత్రమే జరిపిస్తున్నారని అన్నారు. శ్రీ టేక్‌చంద్ (కాంగ్రెసు-పంజాబు) ప్రెస్ కమిషన్ సిఫారసులను పూర్తిగా సమర్థించారు. శ్రీ హెచ్. వి. కామత్ (పి. ఎస్. పి. - మధ్యప్రదేశ్) దేశంలో వార్తాపత్రికలను కొందరు పెట్టుబడిదారులు కంట్రోలు చేస్తున్నారనే విషయాన్ని ప్రెస్ కమిషన్ స్పష్టం చేయలేదని అన్నారు. న్యూస్ ప్రింట్ [illegible] పత్రికా యజమానులకు [illegible] అన్నారు. ఆ [illegible] వాయిదా వేయరాదని [illegible].

ఢిల్లీ చర్చలవల్ల ప్రయోజనం లేదట

పోర్చుగీసు విదేశాంగశాఖ విమర్శ

లిస్బన్, ఆగస్టు 20 — గోవాలోని తన కాన్సులేట్-జనరల్‌ను, ఇండియాలోని పోర్చుగీసు కాన్సులేట్లను మూసివేయించడానికి ఇండియా ప్రభుత్వం చేసిన నిర్ణయంపై పోర్చుగీసు విదేశాంగశాఖ క్రింది ప్రకటన చేసింది:

"భారత ప్రభుత్వం నిర్ణయాలవల్ల ఎట్టి ప్రయోజనం కలుగగలదో ఎవ్వరూ ఊహించలేకుండా వున్నారు. అయితే, ఇండియాలో వున్న పోర్చుగీసు మహాజనులను ఇతర ప్రపంచంతో సంబంధం లేకుండా చెయ్యడం, ఇంతవరకు పోర్చుగీసు కాన్సుల్సు వున్న రక్షణ కూడా లేకుండా చెయ్యడం ఢిల్లీ నిర్ణయాలవల్ల జరగవచ్చు.

ఇండియా ఆక్రమణకు ఎవరిచేందుకుగాను పోర్చుగీసు ప్రాంతంపై భారత ప్రభుత్వం ఈ వరకు తెచ్చిన మహోద్రేకమైన ఒత్తిడి ద్వారా ఎదురుకొంటే ఇకమీదట పోర్చుగీసు కాన్సుల్సు లేని సమయంలో ఇంకా ఎంతటి ఘోరాలు జరుగనున్నవో ఊహించవచ్చు.

ప్రపంచ ప్రజల నిర్ణయానికే వీటిని వదలి, ఇప్పుడు పోర్చుగీసు ప్రభుత్వం బొంబాయిలోను, ఇతర ఇండియన్ పట్టణాలలోను నివసిస్తున్న అనేకమంది గోవనులను తగురీతిని రక్షించడానికి దృష్టిని కేంద్రీకరిస్తుంది.

భారతీయ ముట్టడిదారుల నుండి సరిహద్దులను రక్షించుకోడానికి ప్రయత్నిస్తున్న పోర్చుగీసు అధికారుల ప్రవర్తన సరిగా లేకపోవడం కాన్సులేట్లను మూసివేయడంలో దానికి కారణమని ఇండియా చెబుతున్నది.

పోర్చుగీసువారి ప్రవర్తన గురించి ఇండియా యదార్థం మర్చిపోయి వింతాపూర్వకమైన ప్రకటనలు చేస్తున్నది.

భారతీయ నాయకులు చేస్తున్న విమర్శలు, మమ్ములను రెచ్చగొట్టే చర్యలు మేము చెప్పి పోవడానికి ఉద్దేశించబడినవి."

ఆజాద్ కాశ్మీర్ ప్రజలపై అమానుష చర్యలు

పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణసభ సభ్యులకు ముస్లిం మహాసభ మెమోరాండం

అమృత్‌సర్, ఆగస్టు 19 — ఆజాద్ కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా పూంచ్ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని కాశ్మీర్ ముస్లిం మహాసభవారు నేడు పాకిస్తాన్ రాజ్యాంగనిర్మాణ సభ సభ్యులకు పంపిన మెమొరాండంలో తెలియజేశారు. శాంతిభద్రతల పేరుతో ఆజాద్ కాశ్మీర్ ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా బాధలు పెడుతూ పూంచ్ ప్రజలను నిర్దయగా అణచి వేస్తున్నారని ఈ మెమొరాండంలో వివరించబడింది. మెమోరాండంలోని మరికొన్ని వివరాలివి:

ఇటీవల పూంచ్‌లో మార్షల్ లా అమలు జరపడం అన్యాయం. కనీసం అందరికి [illegible] దీనివల్ల అనేక ఇళ్ళు ధ్వంసం చేయబడ్డాయి. పెక్కుమంది నిరాశ్రయులయ్యారు. కాల్పులు జరగడంవల్ల పలువురు మరణించారు. మార్షల్‌లా ప్రకటించడంతో పంజాబ్ పోలీసు దళాలు ఆజాద్ కాశ్మీర్‌కు పంపబడ్డాయి. ఈ పోలీసులు తమకు అవసరమైన మనుష్యుల కోసం వెదకడంలో శాంతియుతమైన గ్రామాలపై కూడా దాడి చేశారు. ఆజాద్ కాశ్మీర్ పోలీసులు, పంజాబ్ పోలీసులు పూంచ్ ప్రాంతంలో అనేక దోపిడీలు మొదలుపెట్టారు. గ్రామీణుల స్వంత వస్తువులు కూడా లాక్కుపోతున్నారు.

స్త్రీలు, కొన్ని చోట్ల శిశువులు కూడా అరెస్టు చేయబడ్డారు. అరెస్టు చేయబడిన వారిపై కేసులేవీ లేవు. పల్లంద్రీ కాన్సంట్రేషన్ క్యాంపులో 400 మంది ఇంకా డిటెయిన్ చేయబడే వున్నారు.

ఆజాద్ కాశ్మీర్‌లో పాపం వారెట్లు లేకనే పట్టి అనుమానంతోనే అరెస్టు చేయుచున్నారు. వీరంతా రావ్ కోర్ట్, పల్లంద్రీ కాన్సంట్రేషన్ క్యాంపులలో పడి మగ్గుతున్నారు. వీరిలో చాలా పశుప్రాయంగా జీవితం గడుపుతున్నారు. పల్లంద్రీ జైలులో 36 మంది వుండదగిన రెండు గదులలో 340 మంది నిర్బంధించబడ్డారని ఆజాద్ కాశ్మీర్ [illegible] ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చారు.

కాశ్మీర్ నుంచి ఆజాద్ కాశ్మీర్‌కు కొత్తగా వచ్చిన మహమ్మద్ సిద్దిక్ అనే యువకుడు ముజఫరాబాద్‌లో అరెస్టుచేయబడ్డాడు. తను ఇండియా వైపున్న కాశ్మీర్ ప్రభుత్వం గూఢచారిగా ఆజాద్ కాశ్మీర్‌కు వచ్చానని చెప్పవలసిందిగా చిత్రహింస చేశారు. కాని అతను నిరాకరించగా, ఈ చిత్రహింస ఎక్కువైంది.

పల్లంద్రీ ముస్లిం మహాసభ కార్యదర్శి మూజీబ్‌గోత్ అలీని ముఖాన మసిపూసి మెడలో చెప్పుల హారం వేసి, వీధుల్లో లాక్కుపోయారు.

ఆడవాళ్ళపై దౌర్జన్యానికి అంతులేదు. పెక్కుమంది స్త్రీలపై పోలీసుల దౌర్జన్యం జరిగింది.

పంజాబ్ పోలీసులంటేనే ఆజాద్ కాశ్మీర్ ప్రజలు హడలిపోతున్నారు. పంజాబ్ పోలీసులు ప్రజలను నిర్బంధించి తన్ని ఒక్కొక్కరు [illegible] వీరికి భయపడుతున్నారు.

గడచిన ఆరు సంవత్సరాలుగా ఆజాద్ కాశ్మీర్ ప్రజలు స్వంత ప్రభుత్వాన్ని ఎన్నుకొనడానికి అనుమతిలేదు. జమ్మూ, కాశ్మీర్ నిర్వాసితులు మృగప్రాయమైన జీవితం గడుపుతున్నారు. వీరి పునరావాస బాధ్యతవహించిన నాయకమ్మన్యులు పాకిస్తాన్ కాశ్మీర్ వ్యవహారాల శాఖ అధికారుల చేతుల్లో వున్నారు.

ఆజాద్ కాశ్మీర్ ఆర్థికంగా అభివృద్ధి చెందిందనడం ప్రపంచాన్ని మిమ్ములను మోసంచేయడం. స్వాతంత్ర్యం ఆజాద్ కాశ్మీర్ ప్రజలకు ఏలాటి సంతోషం కల్గించడం

(మిగతా 1 వ పేజీలో)

బ్యూనోస్ ఎయిర్స్‌లో కొత్త సంఘర్షణలు

ఇద్దరి మృతి: నూరు మందికిపైగా అరెస్టు

బ్యూనోస్ ఎయిర్స్, ఆగస్టు 19 — పోలీసులకు, ప్రెసిడెంట్ పెరాన్ పాలనకు వ్యతిరేకులైన కేథలిక్కులకు మధ్య నిన్న జరిగిన సంఘర్షణలో యిద్దరు మృతినొందారు. నూరు మందికిపైగా అరెస్టు చెయ్యబడ్డారని విశ్వసనీయ వర్గాలవారు నేడు అన్నారు.

నిన్నరాత్రి ప్రొద్దుపోయిన తర్వాత కూడా నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో సంఘర్షణలు జరిగాయి. విస్తృతంగా జరిగిన ఈ ఘర్షణల ఫలితంగా నగరంలో ఆందోళన ప్రబలడంతో పోలీసులు కేథలిక్కులపై దాడి జరిపారు.

నిన్నరాత్రి కాల్పులు జరుగుతున్న సమయంలోనే దౌర్జన్యవాదులు జరిపిన కొత్త కుట్ర సంగతి బయటపడ్డదని రేడియో వ్యవహారాల శాఖ మంత్రి అల్యాండ్రి పత్రికా ప్రతినిధులతో అన్నారు.

తరచు ప్రపంచ అణుశాస్త్రవేత్తల సభల ఏర్పాటుకు అగ్రరాజ్యత్రయం ఆమోదం

—జయప్రదంగా జెనీవాసభ పరిసమాప్తం

జెనీవా, ఆగస్టు 20— అణుశక్తి శాంతికాల వినియోగానికి సంబంధించి తమ పరిశోధనలవల్ల తెలుసుకొన్న కొత్త సమాచారాన్ని పరస్పరం వెల్లడించుకోడానికి అనువుగా ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల మహాసభలు తరచు జరుగుతూ వుండాలనే నిర్ణయాన్ని నేడిక్కడ బ్రిటన్, అమెరికాలతో పాటు రష్యా కూడా ఆమోదించింది.

మానవాభ్యుదయ సాధనకు దోహదకరంగా అణుశక్తి శాంతికాల ప్రయోజనాలపై ప్రపంచంలో తొలిసారిగా ఏర్పాటుచేయబడిన అంతర్జాతీయ అణుశాస్త్రజ్ఞుల మహాసభ పరస్పర సుహృద్భావంతో, శాంతి సుస్థిరం కాగలదనే ఆశాభావంతో నేడిక్కడ జయప్రదంగా పరిసమాప్తమైంది.

అణుశక్తి పరిశోధనంలో ప్రపంచ దేశాలలో అగ్రస్థానం ఆక్రమించుకొన్న మూడు అగ్రరాజ్యాలు (అమెరికా, రష్యా, బ్రిటన్లు) అణుశక్తి శాంతికాల వినియోగంపై ఇట్టి అంతర్జాతీయ సమావేశం తరచు ఏర్పాటు చేయబడుతూ వుండాలనే విషయాన్ని ఆమోదించాయి.

అణుశక్తిపై తాము సాగించే పరిశోధనల ఫలితాలను పరస్పరం వెల్లడించుకుంటూ వుండవలసిందిగా ఈ అగ్రరాజ్యత్రయం తమ శాస్త్రజ్ఞులను, పదిహేను రోజులపాటు ఇక్కడ జరిగిన ఈ అంతర్జాతీయ మహాసభలో పాల్గొన్న 70 కక్కువ దేశాల అణుశాస్త్రజ్ఞులను కోరింది.

మిత్రరాజ్యసమితి ఆధ్వర్యం క్రింద అణుశక్తి శాంతికాల వినియోగంపై 15 రోజులపాటు జరిగిన ప్రస్తుత అణుశాస్త్రజ్ఞుల మహాసభ జయప్రదమైనందున ఇట్టి మహాసభలను తరచు జరుపుతూ వుండాలని కోరుతూ సోవియట్ ప్రధాని మార్షల్ బుల్గానిన్ నేడొక సందేశం పంపించారు.

రెండు, మూడేళ్ళలో ఇట్టి మహాసభ మరొకసారి ఏర్పాటు చేయబడగలదని తాను ఆశిస్తున్నానని ఈ వారారంభంలో ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ చేసిన ప్రకటనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ఈ సందేశంలో సోవియట్ ప్రధాని వివరం చేశారు కూడా.

ఈ మహాసభలో తాము ఆనందంగా గడిపామని, ఇట్టి మహాసభ మరొకసారి జరగాలని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ చేసిన సూచనను తాము సంతోషపూర్వకంగా ఆమోదించామని హార్వెల్‌లోని బ్రిటిష్ అణు పరిశోధనాలయం డైరెక్టర్ సర్ జాన్ కాక్‌క్రాఫ్ట్ నేటి కట్టకడపటి సమావేశంలో పేర్కొన్నారు.

మరొక మూడు, నాలుగు సంవత్సరాలలో తిరిగి ఇట్టి మహాసభ ఏర్పాటుచేయబడితే చాలా బాగుంటుందని, అప్పటికి అణుశాస్త్ర పరిశోధనంలో చాలా కొత్త కొత్త విశేషాలు కనిపెట్టబడగలవని బ్రిటన్ భావిస్తున్నట్లు ఆయన వివరం చేశారు.

ప్రెసిడెంట్ టిటో పంపిన ఒక సందేశాన్ని యూగోస్లావ్ ప్రతినిధివర్గనాయకుడు చదివి వినిపించారు.

అణుశక్తి శాస్త్రాభివృద్ధి రంగంలో ఇతోధిక అంతర్జాతీయ పరస్పర సహకారానికి ఇప్పుడు జెనీవాలో జరుగుతున్న మహాసభ తొలిమెట్టు అని, ఇట్టి మహాసభ మరొకసారి ఏర్పాటుచేయబడగలదని తాను ఆశిస్తున్నానని మార్షల్ టిటో తన సందేశంలో తెలియజేశారు.

అమెరికన్ పరమాణుశక్తి వ్యవహారాల సంఘం అధ్యక్షుడు అడ్మిరల్ లూయీ స్ట్రాస్ నేటి సమావేశంలో ఒక ప్రకటన చేస్తూ అంతర్జాతీయ పరస్పర సహకార సాధనకై అత్యంత జయప్రదంగా తీసుకోబడిన చర్యలలో ఈ అణుశాస్త్రజ్ఞుల మహాసభ ఒకటని, ఈ మహాసభలో ప్రపంచ శాస్త్రజ్ఞులు పరస్పరం వెల్లడించుకొన్న సమాచారం ఫలితంగా అణుశక్తి శాంతికాల వినియోగానికి అనేకవిధాల కొత్త మార్గాలు, అనుకున్న దానికంటె మించి [illegible] తెరువబడగలవని తాను ఆశిస్తున్నానని అన్నారు.

పోలిష్ ప్రతినిధివర్గనాయకుడు డాక్టర్ లియోపోల్డ్ ఇన్‌ఫెల్డ్ మాట్లాడుతూ, పోలాండు తన అణుశక్తి పరిశోధనాలయాన్ని సందర్శించడానికి విదేశాల అణుశాస్త్రజ్ఞులను [illegible] తమకు ఎంతో సంతోషంగా వుంటుందని, [illegible] అణుశక్తి [illegible].

(మిగతా 2 వ పేజీలో)

కొన్ని ఎన్నికైన బేరములు

మీరు వేచియున్న ముచ్చటైన వస్తువులు చాలా మా ఈ దిగువ టెండరులలో చేర్చబడినవి.

మీ ఆఫర్లను వేళ మించిపోకుండా పంపండి

ఈ దిగువ సరకులను ఖరీదు చేసి తీసుకువెళ్లుటకుగాను నియమిత ఫారాలలో టెండరులు ఆహ్వానించబడుచున్నవి.

I. టెండరు నంబరు డి జి ఎస్ & డి / సి పి ఎమ్ 5 / ఎస్ ఆర్ 541009 / 16 & 40
15 సెప్టెంబరు 1955 తేదీన జరుగును

సీలింగు ఫానులకు, మోటారులు, రెగ్యులేటరులు, ఇండక్షను అండ్ మోటారులు, జెనరేటింగు సెట్టులు	ఉనికి: ఇంజనీరింగు స్టోర్సు డిపో, పానాఘర్‌లో వున్నది.	
	సీలింగు ఫానులకు మోటారులు వేర్వేరు రకాలు	1,555 నం॥లు
	సీలింగు ఫానులకు రెగ్యులేటరులు వేర్వేరు రకాలు	734 నం॥లు
	ఉనికి: సెంట్రల్ ఆర్డినెన్సు డిపో, ఆగ్రా.	
	ఇండక్షను మోటారులు	158 నం॥లు
	ఉనికి: ఒ. ఇ. ప్లాంటు పూల్; దేవలాలి.	
	జెనరేటింగు సెట్టులు	2 నం॥లు

II. టెండరు నంబరు డి జి ఎస్ & డి / ఎస్ ఆర్ 540833 / సి పి ఎమ్ / 15-13
20 సెప్టెంబరు 1955 తేదీన జరుగును

న్యూమాటిక్ టూల్స్ మరియు జాక్స్ లిఫ్టింగ్	ఉనికి: సెంట్రల్ ఆర్డినెన్సు డిపో, ఆగ్రా. బహుసంఖ్యాకములైన న్యూమాటిక్ టూల్స్, అగర్స్ మెషీను ఫర్ వుడ్ బోరింగు, బిట్సు డిటాచబుల్ క్రుసిఫారం 2, స్నేప్ రివెట్స్ మొదలైనవి.
	ఉనికి: సెంట్రల్ ఆర్డినెన్సు డిపో, కాన్పూర్ అండ్ జబల్‌పూరు. జాక్స్ లిఫ్టింగ్

III. టెండరు నంబరు డి జి ఎస్ & డి / ఎమ్ ఎమ్ హెచ్ - 8 / టెండరు - 36
21 సెప్టెంబరు 1955 తేదీన జరుగును

నాన్ ఫెరస్ మెటల్స్, ఫాన్సు ఎక్స్‌ట్రాక్టరు అండ్ బ్రాస్ షీట్స్, కోల్డ్ రోల్డ్ మొదలైనవి	ఉనికి: సెంట్రల్ ఆర్డినెన్సు డిపో, ఆగ్రా.		
	ఫాన్సు ఎక్స్‌ట్రాక్టరు		174 నం॥లు
	ఉనికి: మింటు, బొంబాయి.		
	క్యూప్రో నికెలు	370 హండ్రడు వైటులు	
	అనగాట్స్ నికెలు బ్రాస్	1,600	"
	అనగాట్స్ బ్రాంజ్	700	"
	ఉనికి: గన్ అండ్ షెల్ ఫ్యాక్టరీ, జబ్బల్‌పూర్.		
	గాజ్ బ్రాస్ వైరు	10396 చ॥ అడుగులు	
	ఉనికి: సెంట్రల్ ఆర్డినెన్సు డిపో, చియోకీ.		
	బ్రాస్ షీట్స్ కోల్డు రోల్డు హండ్రడు వైటులు 8.3.20		

IV. టెండరు నంబరు డి జి ఎస్ & డి / యమ్ యమ్ హెచ్-4/ టెండరు-35
22 సెప్టెంబరు 1955 తేదీన జరుగును

టిన్‌డు షీట్సు, బెస్ట్ కోక్ చార్‌కోల్ క్వాలిటీ	టిన్‌డు షీట్సు బెస్ట్ కోక్ క్వాలిటీ 20"×14"×34 బి. జి	2,837 కట్టలు
	టిన్‌డు షీట్సు బెస్ట్ కోక్ క్వాలిటీ 28"×20"×34 బి. జి	18 "
ఉనికి: ఆర్డినెన్సు ఫ్యాక్టరీ భుసావల్	టిన్‌డు షీట్సు బెస్ట్ కోక్ క్వాలిటీ 28"×20"×30 బి. జి	459 "
	టిన్‌డు షీట్సు చార్‌కోల్ నం. II క్వాలిటీ 28"×20"×30 బి. జి	243 "
	టిన్‌డు షీట్సు చార్‌కోల్ నం. II క్వాలిటీ 26"×20"×30 బి. జి	25 "
	టిన్‌డు షీట్సు బెస్ట్ కోక్ క్వాలిటీ 28½"×24½"×30 బి. జి	692 "
	టిన్‌డు షీట్సు చార్‌కోల్ క్వాలిటీ 28½"×24½"×30 బి. జి	10 "

గమనిక: పై వస్తువు స్టాండర్డు షీటు పాకెట్టు కట్టలలో అమ్మబడును (అంటే పాకెట్టు కట్టలో 112 షీటులు వుండును)

V. టెండరు నంబరు డిజిఎస్&డి 540049-53/సిపియం-4
23 సెప్టెంబరు 1955 తేదీన జరుగును

టుబాకో రిడ్రైయింగు ప్లాంటు	ప్రోక్టార్ నం. 6 సూపర్ 12 అడుగుల రేక్ అండ్ పికర్ టుబాకో డ్రైయరు, కూలర్ అండ్ ఆర్డరర్	నం. 1
ఉనికి: గుంటూరు టుబాకో కమిటీ, గుంటూరు (ఆంధ్రా స్టేటు)	లాంకషైరు బాయిలర్ 28 అడుగుల పొడుగు, 7½ అడుగుల వ్యాసము, 150 పౌనుల పెషర్	నం. 1
	లాంకషైరు బాయిలర్ 24 అడుగుల పొడుగు, 6½ అడుగుల వ్యాసము, 150 పౌనుల పెషర్	నం. 1
	[illegible] బాయిలర్ ఫీడ్ పంపు సైజు 1'×6"×7" — 660 గ్యాలనుల వాటర్ కెపాసిటీ కలవి	నం॥లు 2
	75 కిలోవాట్ స్టీమ్ టర్బైన్ [illegible] జనరేటింగ్ సెట్టు, పూర్తి ఎక్విప్‌మెంట్‌తో సహా	సెట్టు 1

గమనిక: ప్రస్తుతము అమలులోనున్న రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం వాణిజ్య [illegible] ఎగుమతులకు పెర్మిట్లు ఇవ్వబడును.

షరతులు, పరిమాణములు, అమ్మకపు మారుటలు మొదలైన వివరములలో కూడిన టెండరు ఫారాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సప్లయిస్ అండ్ డిస్పోజల్స్, [illegible] న్యూఢిల్లీ దగ్గరనుంచి గాని, [illegible] దగ్గరనుంచి గాని [illegible] (వాపసు ఇవ్వబడదు) టెండరు ఫారాలు [illegible].

టెండరు ఫారాల అమ్మకం అన్ని చోట్ల టెండరు అందవలసిన తేదీకి ముందురోజున మధ్యాహ్నం 3 గంటలకు నిలిపి వేయబడును.

టెండర్లు పైన సూచించిన విధంగా నిర్ణీత తేదీలలో ఆ నాటి మధ్యాహ్నం 2.30 గంటలవరకు స్వీకరించబడి, అదేరోజున మధ్యాహ్నం 3 గంటలకు తెరవబడును.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సప్లయిస్ అండ్ డిస్పోజల్స్, డిస్పోజల్స్ వింగ్, న్యూఢిల్లీ.

DGS&D-AC 55/52

మా తరువాతి ప్రకటనకు నిరీక్షించండి!

పి. సి. జి. టీకాలపై మద్రాసు అసెంబ్లీలో చర్చ

జరపడానికి నిర్ణయం

మద్రాసు, ఆగస్టు 19— బి. సి. జి. టీకాల జట్టు వెళ్ళిన ప్రతిచోట మూక ఉమ్మడిగా ప్రజలు ఆందోళన లేవదీస్తున్నారని నేడు మద్రాసు అసెంబ్లీలో ఆరోగ్యశాఖామంత్రి శ్రీ ఎ. బి. షెట్టి అన్నారు. మూకుమ్మడి బి. సి. జి. టీకాల గురించి వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన యింకా ఇలా అన్నారు. "కొందరు ప్రజలలో రకరకాలుగా ప్రచారం చేసి బి.సి.జి. టీకాలంటే భీతావహం కల్పిస్తున్నారు. ఈ టీకాలు నిరపాయమైనవి. రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షలమందికి బి. సి. జి. టీకాలు వేయగా ఒక్క 12 మంది విషయంలోనే కొంత అపాయం కలిగినట్లు తెలుస్తోంది. టీకాలవల్ల చెడుఫలితాలు పొందిన వారిసంఖ్య అతిస్వల్పమని తేటపడుతూవుంది.

బి. సి. జి. టీకాల విషయం చాలా వివాదగ్రస్తంగా వున్నందున దానిపై అసెంబ్లీలో చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు అన్నారు. వారి కోర్కెను అంగీకరిస్తూ ఆ విషయమై చర్చ జరిగే తేదీని నిర్ణయించి తెలుపుతామని డిప్యూటీ స్పీకరు చెప్పారు.

కోయంబత్తూరులో ఈ టీకాలు వేసిన సందర్భంలో జరిగిన విషయం ఏమిటని ఒక కాంగ్రెసు సభ్యుని ప్రశ్నకు మంత్రి శ్రీ ఎ. బి. షెట్టి సమాధానం చెబుతూ శ్రీ ఎ. రామస్వామిగారు బి. సి. జి.కి వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి కోయంబత్తూరు నుంచి కేసులు చాలా రావడం ప్రారంభించాయని అన్నారు.

"అంటే మీ అంతరార్థమేమిటి" అని ఒక ప్రజా-సోషలిస్టు సభ్యుడు ప్రశ్నించారు. "అంతరార్థమేమీ లేదు. నేను ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను అంతే" అని మంత్రి జవాబిచ్చారు.

బడిపిల్లల విషయంలో ఆ పిల్లల తల్లి దండ్రుల అనుమతి పొందిన తరువాతనే వారికి టీకాలు వేయబడుతున్నాయని కూడా శ్రీ ఎ. బి. షెట్టి అన్నారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాలలోను, ఇండియాలోని అన్ని రాష్ట్రాలలోను బి. సి. జి టీకాలు వేయడం జరుగుతున్నదని, మద్రాసు రాష్ట్రం ఈ పనిని ఒకటిగా కాదనే ప్రారంభించిందని కూడా మంత్రి అన్నారు.

బోదవ్యాధి నివారణోద్యమం

ఉద్యోగుల శిక్షణ

ఎర్నాకులం, ఆగస్టు 19— ఇండియా బోదవ్యాధి నివారణ పథకంక్రింద పనిచేస్తున్న 26 మంది ఉద్యోగులకు ఇక్కడ నెలకొల్పబడిన శిక్షణ కేంద్రంలో ఇవ్వాళ శిక్షణ ప్రారంభమైంది.

మొత్తం 10 రాష్ట్రాల శిక్షణ నిమిత్తం ఈ కేంద్రానికి వైద్య శాఖోద్యోగులను పంపినవి ఆ రాష్ట్రాలు యివి:— ఆంధ్ర, హైదరాబాద్, మద్రాసు ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహారు, తిరువాన్కూరు-కొచ్చిన్, ఉత్తర ప్రదేశ్, బొంబాయి, అండమాన్-నికోబార్ దీవులు.

ఎర్నాకులం బోదవ్యాధి ప్రబలంగా వున్న ప్రాంతం కావడం చేత యిక్కడ శిక్షణ కేంద్రం నెలకొల్పబడింది.

ఈ వ్యాధికి సంబంధించిన శాస్త్ర విషయాలలో రెండు వారాలపాటు ఢిల్లీలో శిక్షణ పొందిన ఈ ఉద్యోగులకు ఎర్నాకులం కేంద్రంలో 6 వారాలపాటు శిక్షణ గరపబడుతుంది.

ఈ శిక్షణ తరగతులు పూర్తికాగానే యీ కేంద్రంలో ఒక నెలపాటు మైలేరియా ఇన్స్పెక్టరుగా పరీక్ష జట్టుకు శిక్షణ యివ్వబడుతుంది.

భారత ప్రభుత్వం తలపెట్టిన బోదవ్యాధి నివారణ పథకానికి 103 లక్షల 60 వేల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేయబడింది. ఈ పథకం నిర్వహణ కాలంలో దేశంలో బోదవ్యాధి ప్రబలంగా వున్న 13 రాష్ట్రాలలో 13 కంట్రోలు యూనిట్లు, 27 సర్వే యూనిట్లు పనిచేస్తాయి.

అద్దె కంట్రోల్ చట్టం సవరణ

మద్రాసు, ఆగస్టు 19— మద్రాసు అద్దె కంట్రోల్ చట్టం సవరణ బిల్లును మద్రాసు అసెంబ్లీ ప్రభుత్వ సవరణతో నేడు ఆమోదించింది. ప్రభుత్వ సవరణ ఫలితంగా ఈ చట్టం మద్రాసు నగరానికి, రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు వర్తిస్తుంది.

ఈ చట్టం 1949 వ సంవత్సరం మద్రాసు అద్దె కంట్రోలు చట్టం కాలపరిమితిని మరి రెండు సంవత్సరాలు పొడిగిస్తుంది. కొత్త చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి దీనిని ఏ మునిసిపాలిటీకైనా వర్తింపచేయకుండా విముక్తి చేసే అధికారం యిస్తుంది. గెజెట్ లో ప్రకటించడం ద్వారా ఒకగడువు పెట్టి ఆ తేదీ నుంచి ఈ చట్టం ఏ మునిసిపాలిటీకైనా వర్తించకుండా చేయవచ్చు.

ఈ సందర్భంలో ఇళ్ల అద్దె కంట్రోలు బాకీలకు సంబంధించిన సమగ్రమైన చట్టమొకటి ప్రభుత్వం త్వరలో తయారు చేయగలదని ప్రతిపక్ష ఉప నాయకునికి మంత్రి అభయమిచ్చారు.

డిసెంబరులో టెక్నలాజికల్ డిప్లొమా పరీక్షలు

మద్రాసు, ఆగస్టు 20— వచ్చే డిసెంబరు 12 వ తేదీని, ఆ తర్వాత మరికొన్ని తేదీలలో ఆంధ్రలో టెక్నలాజికల్ డిప్లొమా ఎగ్జామినేషన్ బోర్డువారు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తారని, ఆ పరీక్షలకు హాజరు కాగోరిన అభ్యర్థులు వాటికి సంబంధించిన వివరాలను తాము చదివిన సంస్థల అధికారులనుంచి తెలుసుకోవచ్చునని టెక్నలాజికల్ డిప్లొమా ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి ప్రకటిస్తున్నారు.

భూవసతికి గరిష్ఠ ప్రమాణం

పంపిణీకి కావలసిన అదనపు భూములు రాష్ట్రాలలో లభ్యం కాగలవట

(మన విలేకరి)

న్యూఢిల్లీ, ఆగస్టు 19— పది రాష్ట్రాలనుంచి యిప్పటికి చేరిన భూవసతులకు సంబంధించిన లెక్కల వివరాలను బట్టి, గరిష్ఠ భూవసతిని నిర్ణయించిన తరువాత యితరులకు పంచి పెట్టడానికి తగినంత భూమి లభ్యం కాగలదనే తెలుస్తున్నది.

30 స్టాండర్డు ఎకరాలను స్వంత సాగుదార్లకు తిరాయితీ కౌలుదార్లకు గరిష్ఠ ప్రమాణంగా నిర్ణయించినప్పుడు మధ్యప్రదేశ్ లో 17 లక్షల ఎకరాల భూమి పంపిణీకి మిగలగలదు. అంటే రాష్ట్రంలోని వ్యవసాయదారుల భూవసతిలో ఇది నూటికి పదివంతుగా వుంది.

30 స్టాండర్డు ఎకరాల నిర్ణయ పద్ధతిని ఉత్తరప్రదేశ్ లోను, ఢిల్లీలోను, పంజాబులోను అనుసరించారు. బీహారు లోను, మరికొన్ని రాష్ట్రాలలోను యిదే పద్ధతిని అనుసరించదలచుకున్నారు. బెంగాలులో మాత్రం 33 ఎకరాలుగా నిర్ణయించారు. భవిష్యత్తులో ఇంతకుమించిన భూవసతిని సంపాదించడానికి ప్రయత్నించరాదన్నదే దీని సారాంశం.

ఈ పద్ధతివల్ల పంజాబులో మూడులక్షల స్టాండర్డు ఎకరాలు, ఢిల్లీలో 3 380 స్టాండర్డు ఎకరాలు, కూర్గులో 87 538 స్టాండర్డు ఎకరాలు పంపిణీకి మిగులగలదని తెలుస్తున్నది.

1954 జనవరిలో వ్యవసాయ శాఖవారు పంపిన సర్క్యులర్ ప్రకారం, మధ్యప్రదేశ్, పంజాబు, హైదరాబాదు, పెప్సూ, హిమాచలప్రదేశ్, ఢిల్లీ, వింధ్యప్రదేశ్, భోపాల్, కచ్. కూర్గు రాష్ట్రాలు పూర్తి వివరాలు పంపినవి. బొంబాయి, మద్రాసు, మైసూరు, సౌరాష్ట్రం, రాజస్థాన్, అజ్మీరులలో త్వరలోనే పూర్తి కానున్నవి.

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు కారణంగా ఈ వివరాల సేకరణ నిలిపివేయబడినందువల్ల ఆలస్యంగా అందగలవని భావిస్తున్నారు. అస్సాం, బీహారు, ఒరిస్సా, తిరువాన్కూర్-కొచ్చిన్ లలో యింకా సర్వేలు జరుగుతున్నవి.

ఈవిధంగా భూస్వామ్యానికి సంబంధించిన వివరాలు సేకరించడంవల్ల భూసంస్కరణల విధానం రూపొందడానికి ఎంతో సహాయం జరగగలదని భావిస్తున్నారు. అంతేకాదు భూవసతికి గరిష్ఠ ప్రమాణం నిర్ణయించటంవల్ల మిగులుగా వుండే భూమి నిక్కచ్చిగా వుండగలదని వారి వాదనను నిరాధారం చేయడానికి, భూసంస్కరణలు త్వరితంగా కొనసాగించడానికి సహాయం జరుగుతుందని భావిస్తున్నారు.

భూములకు గరిష్ఠ ప్రమాణ నిర్ణయం యిప్పటికి కాశ్మీరులో మాత్రమే జరిగింది. తిరువాన్కూర్-కొచ్చిన్ లో యిందుకు సంబంధించిన బిల్లు అసెంబ్లీ పరిశీలనలో వుంది. హైదరాబాదు హిమాచల ప్రదేశ్ లలో కూడా తగిన శాసనాలు జరిగినవి.

భూవసతికి గరిష్ఠ పరిమితి

మద్రాసుకు ప్లానింగ్ కమిషన్ సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 19— రాష్ట్రంలో వ్యక్తుల భూవసతికి గరిష్ఠ పరిమితి నిర్ణయించగా మిగులగల భూమిని పంచిపెట్టడానికి ప్రతిపాదనలను రూపొందించి అందజేయవలసిందిగా మద్రాసు ప్రభుత్వాన్ని ప్లానింగ్ కమిషన్ కోరినట్లు తెలుస్తున్నది.

ఆ ప్రతిపాదనలను రూపొందించడానికి రాజ్యాంగ రీత్యా కొన్ని చిక్కులు కలవని రాష్ట్ర ప్రభుత్వాధికారులు సూచించారు. ఆ చిక్కుల విషయమై యూనియన్ న్యాయశాఖవారి అభిప్రాయాలు కోరబడ్డాయి. ఈ సమస్యను ప్రస్తుతం ఇండియా ప్రభుత్వ న్యాయశాఖవారు పరిశీలిస్తున్నారు. ఈలోపుగా రాష్ట్రంలోని వ్యక్తుల భూవసతికి గరిష్ఠ పరిమితిని నిర్ణయించగా మిగులగల భూమిని కౌలుదార్లకు, ఇతరులకు పంచిపెట్టడానికి ఒక పథకాన్ని మద్రాసు రాష్ట్రప్రభుత్వం రూపొందించవచ్చునన్న అభిప్రాయం వ్యక్తపరచబడింది.

ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ వారు మద్రాసు ప్రభుత్వం రూపొందించిన పథకాన్ని అమలుపరచడంలో ఆర్థికంగా, సాంఘికంగా కలుగగల పరిణామాలను గురించి పరిశీలించి పంచవర్ష ప్రణాళికలో భూసంస్కరణలకు సంబంధించిన ప్రతిపాదనల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి సముచితంగా సలహాలిస్తారు.

ఆ పథకాన్ని అమలు పరచడానికి రాజ్యాంగ రీత్యా గల చిక్కులను అధిగమించడానికి యూనియన్ ప్రభుత్వం వారు తగు చర్యలను తీసుకోన గలరు.

వైస్-అడ్మిరల్ కార్లిల్ రాక

మద్రాసు, ఆగస్టు 20— భారత నౌకా కార్యాలయాధ్యక్షుడు వైస్-అడ్మిరల్ ఎస్. హెచ్. కార్లిల్ దక్షిణాదివనున్న నౌకా కేంద్రాలను తొలిసారిగా దర్శించడానికై సతీ సమేతంగా నిన్న సాయంకాలం మద్రాసు వచ్చారు.

మద్రాసులోని నౌకాదళోద్యోగి కమాండరు జె ఎస్. నాయుడుగారు ఆయనకు స్వాగతమిచ్చి, గౌరవ వందనం, ఇతర ఉద్యోగులను, మద్రాసు ప్రభుత్వ అధికారులను పరిచయం చేశారు. ముందుగా వైస్ అడ్మిరల్ కార్లిల్ సైనిక వందనాన్ని స్వీకరించారు. తదుపరి ఆయన గిండీలోని రాజభవన్ కు వెళ్లారు.

సమస్త ప్రాంతాల్లో పిన్న, పెద్దలచే స్వాతంత్ర్యోత్సవం

గుంటూరు, ఆగస్టు 16— పిన్న, పెద్దల స్వాతంత్ర్య దినోత్సవం ఉత్సాహంతో జరుపబడింది. జిల్లా కలెక్టరు శ్రీ ఎస్ భగవాన్ దాస్ పోలీసు పెరేడులో సైనికవందనం స్వీకరించారు. డి. యస్. పి శ్రీ వై. యం. రోషన్ కలెక్టరుకు స్వాగతమిచ్చారు. పోలీసు పెరేడుకు ఆంధ్ర హైకోర్టు న్యాయమూర్తులు కూడా హాజరైనారు. ఆంధ్ర హైకోర్టు న్యాయవాదుల సంఘ కార్యాలయంలో న్యాయమూర్తి శ్రీ వి. సత్యనారాయణరావు గారు పతాకోత్సవం చేశారు. మునిసిపల్ ఆఫీసువద్ద చెయిర్మన్ శ్రీ టి. వెంకటరావు గారు జాతీయ పతాకాన్ని ప్రతిష్ఠించారు. బడిపిల్లలకు మిఠాయి పంచిపెట్టబడింది.

భారత్ స్కౌట్ సంఘం, అరండల్ పేట దళ సభ్యులు స్వాతంత్ర్యదినోత్సవం జరిపారు. లె నరసింహంగారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్కౌట్ లీడర్ శ్రీ జి. వి. నరసింహారావుగారు జాతీయ పతాక విశిష్టతను గురించిచెప్పారు. గుంటూరురిక్రియేషన్ క్లబ్ లో అధ్యక్షుడు శ్రీ వి. ఆంజనేయులుగారు జాతీయ పతాకాన్ని ప్రతిష్ఠించారు. బడిపిల్లలకు మిఠాయి పంచిపెట్టబడింది.

ఆంధ్ర సంపత్ యాజమాన్యాన భజన జరుపబడింది. ఆ భజన బృందంవారు దేశభక్త కొండా వెంకటప్పయ్యపంతులుగారి సమాధివద్దకు వెళ్ళి పూజలు చేశారు. శ్రీ ఎస్ సుబ్బారావుగారు జాతీయ పతాకాన్ని ప్రతిష్ఠించారు.

నాటి సాయంత్రం రోటరీ క్లబ్ వారు విద్యార్థులకు ఆటల పోటీలు జరిపారు. శ్రీ వి. వ్యాంక్యు జయరావుగారు ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన మద్రాసులోని అమెరికా సమాచారశాఖకు చెందిన పబ్లిక్ ఎఫెయిర్స్ ఆఫీసరు మిసెస్ హారి వి. షెపర్డ్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించినందుకు రోటరీ క్లబ్ వారిని ప్రశంసించారు.

ఆటల పోటీలలో గెలుపొందినవారికి ఆయన బహుమతులను పంచిపెట్టారు. ఈ సందర్భంలో ఎన్. సి. సి. గరల్స్ యూనిట్ వారు లెఫ్టినెంట్ జానకి నాయకత్వాన సైనిక విన్యాసాలు జరిపారు.

అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వరరావు, కార్యదర్శి శ్రీ డి. సత్యనారాయణమూర్తి గార్లు స్వాగతం చెప్పారు.

పట్టాభిపురంలో జరిగిన ఉత్సవాలకు న్యాయమూర్తి శ్రీ కె. భీమశంకరంగారు అధ్యక్షత వహించారు. బాలానంద కేంద్రం యాజమాన్యాన స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు త్యాగ సమితిలో జాతీయ పతాకాన్ని ప్రతిష్ఠించారు. కొత్తపేటలోని సెంట్రల్ టుటోరియల్ కాలేజీలో శ్రీ ఎ. వెంకటరామారావుగారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పండితులను సత్కరించే నిమిత్తం ఆగస్టు 15 వ తేదీ సాయంత్రం జరిగిన ఒక సమావేశానికి ఆంధ్ర హైకోర్టు జడ్జి శ్రీ ఏ. సత్యనారాయణరావుగారు అధ్యక్షత వహించారు.

ఈమనిలో

ఈమని గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం పంచాయతీ అధ్యక్షుడు శ్రీ పెద్దిరాజు సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు శ్రీ అంచె రామలింగయ్యగార్ల ఆధ్వర్యాన జరుపబడింది. పంచాయతీ ఆఫీసు ముందు మహాత్మాగాంధీ పటాన్ని గ్రామంలో ఊరేగించారు. ఊరేగింపు అనంతరం పంచాయితీ ఆఫీసు ఆవరణలో జాతీయ పతాకాన్ని శ్రీపతి పండితారాధ్యుల లింగమూర్తిగారిచే ఎగురవేయబడింది. ఈమనిగ్రామ హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాలోపాధ్యాయులు, బాల బాలికలు సంఖ్యాకంగా ఉత్సవంలో పాల్గొన్నారు. పతాకోత్సవానంతరం పలువురు స్వాతంత్ర్య దినోత్సవం గురించి ఉపన్యసించారు. పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు పిల్లలకు పెద్దలకు స్వీట్సు పంచిపెట్టారు.

నర్సాపురంలో

టైలరు ఉన్నత పాఠశాలవారు, ఆంధ్ర బాలానంద సంఘంవారు స్వాతంత్ర్యోత్సవం జయప్రదముగా జరిపారు. సబ్ కలెక్టర్ శ్రీ బి. వెంకటరెడ్డినాయుడుగారు పతాకోత్సవం చేశారు. అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైస్కూలు విద్యార్థులకు బహుమతులు ఇవ్వబడినవి. ఆంధ్ర బాలానందసంఘంవారు పిల్లలకు పాలు, మిఠాయి పంచిపెట్టారు. జాతీయ గీతాలతో హైస్కూలు విద్యార్థులు ఊరేగింపు జరిపారు. శ్రీ పునర్వసు నమఃశివాయవారు కూడా జాతీయ పతాకము ఎగరవేసి జాతీయ గీతంతో రాయిపేట వీధులలో ఊరేగింపు జరిపారు. శారద థియేటరువారు ఉచిత సినిమా ప్రదర్శించారు. ఈ పట్టణంలో అనేక చోట్ల ఈ కార్యక్రమం జయప్రదంగా జరిపారు.

టైలరు హైస్కూలు ప్రాంగణ పాఠశాలయందు శ్రీ గాది మాణిక్యము గుప్తగారు పతాకోత్సవం జరిపారు. శ్రీ దర్భా చలమయ్యశాస్త్రిగారు పద్యములను చదివారు. అధ్యక్షులు గుప్తగారు చిరంజీవి శిష్ట్లా వెంకటరమణమూర్తి అను విద్యార్థికి పద్యములు చక్కగా చదివినందుకు 10 రూపాయలు బహుమానమిచ్చారు.

గుంటకల్లులో

పట్టణ కాంగ్రెస్ సంఘంవారు సోమవారం స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని అత్యుత్సాహంతో జరిపారు.

పట్టణకాంగ్రెస్ కార్యాలయంనుండి తెల్లవారుజామున 5 గంటలకు "ప్రభాతభేరి" జాతీయ జెండాలతో పట్టణ పురవీధులలో ఊరేగింపు జరిగింది. గాంధీచౌక్ వద్ద శ్రీ యం. సుబ్రహ్మణ్యంగారు జాతీయ పతాకము ఆవిష్కరించారు. శ్రీ ఆర్. సుల్తాన్ గారు భారత సేవక్ సమాజ్ పక్షాన స్వాగతమిచ్చారు. శ్రీ టి యం. మద్దిలేటయ్యగారు (ప్రధాన కార్యదర్శి) స్వాతంత్ర్యం ఏ పరిస్థితిలో వచ్చిందో వివరించారు. తరువాత శ్రీ హనుమేశరావుగారు తెలుగును ఉపన్యసించారు.

మునిసిపల్ ఆఫీసులో చెయిర్మన్ మహమ్మద్ దావూద్ సాహెబుగారి అధ్యక్షతన సభ జరుపబడింది. తెలుగు ఆవిష్కరణానంతరం మునిసిపల్ కౌన్సిలర్ శ్రీ టి. యం. మద్దిలేటయ్యగారు, కమీషనర్ శ్రీ ఎ. రామనాథన్ గారు ఉపన్యసించారు. శ్రీ గురప్పగారుకూడా ఉపన్యసించారు. పిల్లలకు మిఠాయి పంచిన తరువాత నాటి కార్యక్రమం వందనసమర్పణతో ముగిసింది.

తిరుపతిలో

తిరుపతిలో స్వాతంత్ర్య దినోత్సవం అన్ని విద్యా సంస్థలలోను జరుపబడింది. యూనివర్సిటీ కాలేజీలో ప్రిన్సిపాల్ శ్రీ యస్. జి. మనవాల రామానుజంగారు పతాకం ఎగురవేశారు. విశ్వ విద్యాలయ భవనంలో రిజిస్ట్రార్ శ్రీ యం. రామానుజరావు నాయుడుగారు పతాకోత్సవం చేశారు. శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చెలికాని అన్నారావుగారు పతాకోత్సవం జరిపారు.

పురపాలకోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ వి. యస్. వెంకటనారాయణ అధ్యక్షత క్రింద సభ జరిగినది. శ్రీ ఏ. కె. విజయరాఘవన్ గారు పతాకోత్సవం జరిపారు. శ్రీ రామచంద్రదాస్, శ్రీ పి. వెంకటసుబ్బారెడ్డిగార్లు మాట్లాడారు. అనాథ బాల బాలికా శరణాలయంలో డాక్టర్ రామచంద్రరావుగారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. శ్రీ కె సదాశివంగారు మాట్లాడారు.

పిదప, పురపాలక సంఘ ఉపాధ్యక్షుడు శ్రీ వి. రఘునాథరెడ్డిగారి అధ్యక్షత క్రింద బహిరంగ సభ జరిగింది. శ్రీయుతులు టి. శ్రీనివాసన్, కె. ధర్మయ్య, యం. శ్రీనివాసాచారి, యస్. యం. కందస్వామిరెడ్డి, ఏ. మునిరెడ్డిగార్లు ఉపన్యసించారు.

తిరుపతి ఫోరం ఆధ్వర్యాన శ్రీ వేంకటేశ్వరోన్నత పాఠశాల హాలులో బహిరంగ సభ జరిగింది. శ్రీ బి. ఎ. రామానుజం అధ్యక్షత వహించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయ ఆర్థిక శాస్త్రోపన్యాసకుడు శ్రీ యం. యస్. ప్రకాశరావుగారు ప్రభుత్వం సాధించిన ఘన కార్యాలను కొనియాడారు. నిరుద్యోగం, భూసంస్కరణల విషయమై ప్రభుత్వం బాగా శ్రద్ధ వహించవలసి వున్నదన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు.

పిమ్మట శ్రీ డి. టి తారాచార్య సంస్కృతంలోను, శ్రీ యస్. వి. కృష్ణమూర్తి తెలుగులోను, శ్రీ కేశవన్ తమిళంలోను, శ్రీ ఆయాచితుల హనుమచ్ఛాస్త్రిగారు హిందీలోను స్వాతంత్ర్యదిన విశేషాన్ని గూర్చి తెలియజేశారు. శ్రీ యం. బలరామరెడ్డి స్వాగతం చెప్పారు. శ్రీ ఇ మునుస్వామినాయుడుగారు వందన సమర్పించారు.

భట్టిప్రోలులో

విద్యార్థులు పురజనులు కలసి గొప్ప ఊరేగింపు జరిపి హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాలలో శ్రీ యం. సత్యనారాయణరావు (సీనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టరు) గారి అధ్యక్షతను సభ జరిగింది. పంచాయతీ బోర్డు అధ్యక్షులు శ్రీ కొన్నాదుల వెంకటేశ్వర్లు గారు జాతీయ పతాకమును ఎత్తారు. శ్రీ నల్లా సుబ్బారావుగారు (రిటైర్డు) స్వయంగా తయారు చేసి పాఠశాలకు బహూకరించిన గాంధీ విగ్రహాన్ని శ్రీ మద్దుల వెంకటగిరిరావుగారు ప్రతిష్ఠాపనోత్సవం గావించారు.

శ్రీ పాటూరి మధుసూదన రావుగారు మహాత్ముడు బోధించిన శాంతి అహింసాది నియమాలు ప్రారంభ విద్యార్థుల మందే ప్రారంభమై పూర్ణ స్వాతంత్ర్యం నిజమైన అనుభూతి మాన జీవితంలో కలగాలన్నారు. శ్రీ చలం బ్రహ్మయ్య (హైస్కూలు హెడ్ మాస్టరు) శ్రీ యల్లా ప్రగడ సత్యనారాయణమూర్తి, శ్రీమతి యల్లా ప్రగడ ఇందుమతీదేవిగార్లు ఉపన్యసించారు.

రేపల్లెలో

ఇక్కడ స్వాతంత్ర్యోత్సవం వివిధసంస్థలవారిచే చాలా ఆనందంగా జరుపబడింది. ఉదయం జాతీయ పతాకాలను తాలూకా ఆఫీసుపై తాలూకా తహసీల్దారు శ్రీ బ్రహ్మాండం రామకృష్ణమూర్తిగారు, తాలూకా కాంగ్రెస్ ఆఫీసుపై తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ వనకా కోటయ్యగారు, పట్టణ కాంగ్రెస్ ఆఫీసుపై పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కొల్లూరు సాంబమూర్తిగారు, పట్టణ పంచాయతీ బోర్డు ఆఫీసుపై పంచాయతీ బోర్డు అధ్యక్షులు శ్రీ వేత వెంకటరమణగారు ఎగురవేశారు.

జిల్లా బోర్డు హైస్కూలుపై స్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ గుత్తికొండ లక్ష్మీనారాయణగారు, ఓట్లలూరు హైస్కూలుపై పట్టణ పంచాయతీబోర్డు అధ్యక్షులు శ్రీ వేత వెంకటరమణగారు జాతీయ పతాకములను ప్రతిష్ఠించారు.

మునసబ్ కోర్టుపైన, పంచాయతీ బోర్డు స్కూళ్ల పైన జాతీయ పతాకములు ఎగురవేసినవి. అన్ని స్కూళ్లకు బాలబాలికలు పతాక వందనం జరిగిన మీదట మిఠాయిలు పంచిపెట్టారు. బోర్డు హైస్కూలు విద్యార్థులు ఉదయం స్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ గుత్తికొండ లక్ష్మీనారాయణగారి నాయకత్వమున పురవీధులలో గొప్ప ఊరేగింపు జరిపారు.

సాయంత్రం ఏడు గంటలకు తాలూకా కాంగ్రెసు ఆఫీసునుండి శ్రీ యార్లగడ్డ శేషయ్యగారి నాయకత్వమున ఊరేగింపుగా బయలుదేరి తాలూకా పురవీధుల ఊరేగి నెహ్రూ చౌకువద్దకువచ్చి పూర్తి అయినది. ఇక్కడ జరగవలసిన బహిరంగ సభ వానవచ్చినందున తాలూకా కాంగ్రెస్ ఆఫీసులో జరిగింది. సభకు శ్రీ యడం చెన్నయ్యగారు (ఎం. ఎల్. ఎ.) అధ్యక్షత వహించారు. తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ వనకా కోటయ్య, శ్రీ యార్లగడ్డ శేషయ్య, శ్రీ కొండూరి సీతారామయ్య, శ్రీ పేటక్రి వెంకటరత్నంగార్లు స్వతంత్ర దినోత్సవ ప్రాముఖ్యాన్ని వివరించి ఇందుకు ఆత్మబలిదానం కావించిన దేశసేవకులకు జోహార్లు అర్పించి ప్రభుత్వం తలపెట్టిన ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో కాంగ్రెస్ వర్కర్ల బాధ్యతలను వివరించిన మీదట సభ పూర్తి అయింది.

ఓలేరులోని కృషి విద్యాలయం హైస్కూలు వారు స్వతంత్ర దినోత్సవం జరిపారు. ... యుద్ధం జరిపి స్వాతంత్ర్యదినోత్సవం జరిపారు. పల్లెకోనలో కూడా స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది.

"పౌరస్వాతంత్ర్యాలు" గురించి పాఠ్యపుస్తకాలు

ప్రపంచ విజ్ఞానసమితికి ఆచార్య రంగా సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 18— ఆచార్య యన్. జి. రంగాగారు ఇటీవల పారిస్ నగరంలో ప్రపంచ విజ్ఞానసమితి (యునెస్కో) అధికారులను కలుసుకొని ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ఏర్పాటుచెయ్యవలసిందని, "పౌరస్వాతంత్ర్యాలు" గురించి పాఠ్యపుస్తకాలు రచించడానికి తగు సూచనలు చెయ్యవలసిందని సూచించారు. ఈ సందర్భంలో ఆయన క్రింది ప్రకటన చేస్తున్నారు.

"యుద్ధాలు అంతరించి, జాతుల మధ్య పోటీ, అసూయ నశించిపోయి, మానవుని ప్రాథమిక స్వాతంత్ర్యాలను గుర్తించి, వాటిని కాపాడాలంటే, శాంతి పరిస్థితులు కల్పించి సాంఘిక వృద్ధికి వీలుకలుగ చెయ్యాలంటే విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర నిర్వహించవలసి వున్నదన్న సంగతి అందరు అంగీకరించినదే.

"ఈ లక్ష్యాన్ని సాధించే నిమిత్తం ఉపాధ్యాయులకు సంఘంలో ప్రముఖ స్థాన మివ్వాలన్న విషయం అందరు ఆమోదించారు. వారికి ఉన్నత జీవన ప్రమాణం కల్పించడం, నూతన మానవ ఆశయాల ప్రబోధానికి పౌరధర్మాలను గురించిన పాఠ్య పుస్తకాలు రచించడం చాలా అవసరం.

"ప్రపంచ విజ్ఞాన సమితికి ఈ ఆశయ సాధనకు తగు విధానాన్ని సూచించగల శక్తి కలదు. ఆ సూచనలను గురించి ప్రభుత్వాలు, విద్యావేత్తలు, ప్రజలు యోచించగలరు. అనువైన పాఠ్యపుస్తకాలు రచించడానికి మనకు ప్రపంచ విజ్ఞానసమితి సూచనలు అవసరం. పారిస్ లో పాఠ్యపుస్తకాలు తయారు చెయ్యాలని కాదు. పాఠ్య పుస్తకాల రచనకున్నూ అనువైన ప్లానులు సూచించాలి. వాటిని ఆయా దేశాలలోని విద్యావేత్తలు, రాజకీయ నిపుణులు పరిశీలిస్తారు.

"భావికాలంవారికి వివిధ రంగాలలో మార్గదర్శకులైన వారి జీవిత చరిత్రలు, వారి ఆశయాలు తెలియజెయ్యడం అవసరం. ప్రపంచమంతటా ఉపాధ్యాయులు అధిక వసతిలేని దుస్థితిలో ఉండడం ముఖ్యమన్న విషయం నిర్వివాదం. వెనుకబడ్డ దేశాలలో ఈ అవసరం మరింత ఎక్కువగా వుంది. కనుక ఈవిషయంలో కొంతవరకైనా సహాయపడితేనేగాని ఈ వెనుకబడ్డ దేశాలలో అభివృద్ధి జరగదు. ఈ ప్రాంతాలలోని ఉపాధ్యాయుల జీవన ప్రమాణాన్ని వృద్ధి చెయ్యడానికి కొంతకృషి జరగాలి. ఇదెలా సాధ్యం? ప్రపంచ విజ్ఞాన సమితికి డబ్బు లేదన్న సంగతి నాకు తెలుసు. మిత్రరాజ్య సమితికి, ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలకు సహాయం చెయ్యవలసిందిగా విజ్ఞప్తి చెయ్యాలి.

"ఈ విషయమై ప్రపంచ విజ్ఞాన సమితి నాయకత్వం వహించి ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అన్ని దేశాలలో జరిపించి, కార్యక్రమాన్ని తయారుచెయ్యవలసిందిగా సూచిస్తున్నాను."

గుల్బర్గా దర్జీల అపూర్వ నిర్ణయం

గోవా వీరుల కుటుంబాలకు సహాయం

గుల్బర్గా, ఆగస్టు 20— గుల్బర్గా లోని దర్జీలందరూ కలిసి, కుట్టుమిషన్ కు తల కొక ఎనిమిది అణాల చందాను వసూలు చేసి గోవా అమరవీరుల కుటుంబాలకు సహాయంగా పంపడానికి నిర్ణయించారు.

దర్జీల యూనియన్ గోవా విముక్తి సాధనకు ఇండియా ప్రభుత్వం ప్రత్యక్షచర్య తీసుకోవాలని కూడా తీర్మానించింది.

నేపాల్ సైనిక దళాల పునర్నిర్మాణం

ఖట్మండూ, ఆగస్టు 18— నేపాల్ సైన్యం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తి అయింది.

ఇప్పుడు వెనుకటివలె వ్యవసాయం చేస్తున్న సైనికులుగాని, లేదా ఇతర పనులు చేస్తున్న సైనికులుగాని లేరు.

ఇంతవరకు రాణాల పరిపాలనలో సైనికులు శాంతికాలంలో ఏదో ఒక వృత్తిలో, వ్యవసాయమో, వేపకావృత్తియో, మరొకటో చేసుకొని బ్రతికేవారు. ఇప్పుడు ఇండియా సైనికాధికారుల సలహాతో సైనికులను అన్ని వేళలలోనూ వారి బారకాసులలో వుంచి, వారిని సర్వదా సంసిద్ధంగా వుంచడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

కేంద్ర గ్రంథాలయ నిధినుంచి ఆంధ్రకు సహాయం

లోక్ సభలో ప్రశ్నలకు సమాధానం

న్యూఢిల్లీ, ఆగస్టు 18— 1955-57లో ఇంప్రూవ్డ్ లైబ్రరీ సర్వీసు స్కీము క్రింద ఆంధ్ర రాష్ట్రానికి 18,207 రూపాయల మొత్తం మంజూరు చెయ్యబడిందని లోక్ సభలో నేడు కేంద్ర విద్యాశాఖ పార్లమెంటరీ కార్యదర్శి డాక్టర్ ఎం. ఎం. దాస్ శ్రీ గాది లింగన్న గౌడ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మంజూరు కాబడిన పై మొత్తం వినియోగించబడిందాలేదా అన్న విషయం రాష్ట్ర ప్రభుత్వంనుండి తెలుసుకోడానికి ఇంకా అప్పుడే తరుణం రాలేదని కూడా మరొక ప్రశ్నకు వారు జవాబిచ్చారు. ఉపప్రశ్నలకు సమాధానం చెబుతూ హాస్టళ్ళ నిర్మాణానికి గాను ఋణంఇవ్వవలసిందిగా ఆంధ్రప్రభుత్వం కేంద్రాన్ని అర్థించ లేదని కూడా డాక్టర్. దాస్ అన్నారు.

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక స్కీముల క్రింద డబ్బు మంజూరు చేస్తుందని, గ్రంథాలయాలకు సంబంధించిన రెండు స్కీములలో ఒకదాని క్రింద పైనుదహరించిన మొత్తం మంజూరు చేయబడిందని, రెండవది ఇంకా విచారణలో వున్నదని డాక్టర్ దాస్ చెప్పారు.

విద్యాశాఖ మంత్రి ఒక ప్రశ్నకు వ్రాతమూలకంగా ఇచ్చిన సమాధానంలో ఆంధ్రరాష్ట్రీయ సంక్షేమ సలహా సంఘం (వెల్ఫేర్ అడ్వయిజరీబోర్డు) మద్రాసు, మైలాపూర్ శాంథోమ్ రోడ్డులో వున్నదని, రాష్ట్రం మొత్తానికి 12 సంక్షేమ కేంద్రాలు నెలకొల్పబడినవని, ఇంకా అయిదు కేంద్రాలు ప్రారంభం కావలసి వున్నవని వివరించారు.

సిల్కు వస్త్రాల దిగుమతిపై నిషేధం

తొలగించే తలంపు లేదని కేంద్రమంత్రి వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 19— సిల్కు వస్త్రాల దిగుమతిపై ప్రస్తుతమున్న నిషేధాన్ని తొలగించే ఉద్దేశం ఇండియా ప్రభుత్వానికి లేదని వాణిజ్యశాఖామంత్రి శ్రీ టి. టి కృష్ణమాచారిగారు నేడు లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఆయన ఇంకొక ప్రశ్నకు జవాబిస్తూ, ముడి సిల్కు ఖరీదు పౌను 31 రూపాయల ఎనిమిది కలదని తెలిపారు.

విదేశీ కంపెనీలలో భారతీయ ఉద్యోగులు

ఇండియాలోని విదేశీ కంపెనీలలో భారతీయులను ఉద్యోగులుగా నియమించడానికి సంబంధించిన కార్యక్రమం సంతృప్తికరంగా కొనసాగుతున్నదని మంత్రి శ్రీ కృష్ణమాచారి గారు ఒక ప్రశ్నకు సమాధానంగా లోక్ సభలో చెప్పారు.

ఆగాఖాన్ భవనం

సంపాదించే వుద్దేశం ప్రభుత్వానికి లేదట

న్యూఢిల్లీ, ఆగస్టు 17— గాంధీజీ హత్యకావింపబడ్డ ప్రార్థనా స్థలాన్నిగాని, "క్విట్ ఇండియా" ఉద్యమ సందర్భంలో గాంధీజీ ఖైదు చేయబడ్డ ఆగాఖాన్ భవనాన్నిగాని సంపాదించే వుద్దేశం ప్రభుత్వానికి లేదని నేడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు వర్క్స్ శాఖామంత్రి సర్దార్ స్వరణ్ సింగ్ జవాబిచ్చారు.

గాంధీజీకి అనేక భవనాలతో సంబంధం వున్నదని, ఈ సమస్య గాంధీ స్మారక నిధికి సంబంధించినట్టిదని చెపుతూ, పైన పేర్కొన్న ఆ రెండు భవనాలు కూడ ప్రజలు చూడడానికి అందుబాటులోనే వున్నాయని, అవి పవిత్ర యాత్రా స్థలాలుగానే వుంచబడ్డాయని ఒక ప్రశ్నకు ప్రధాని నెహ్రూ సమాధానం ఇచ్చారు.

ఉజ్జయిని మిల్లు కార్మికులకు బోనస్

ఇండోర్, ఆగస్టు 20— ఉజ్జయినిలోని 8 వేలమంది బినోద్ మిల్లుల కార్మికులకు 1955 నుంచి 1957 వరకు ఏడాదికి 15 రోజుల బేసిక్ జీతం బోనస్ గా ఇవ్వబడుతుంది.

మిల్లు యజమానులకు, కార్మికులకు మధ్య ఈ విధంగా ఒడంబడిక జరిగింది.

ఆదాయం పన్నుల సమాచారం

బొంబాయి, ఆగస్టు 18— ఇండియా ఆదాయం పన్ను చట్టంలోని 54 వ సెక్షన్ ప్రకారం ఆదాయం పన్నుశాఖవారు పన్ను మొత్తాన్ని మదింపువేస్తున్నప్పుడు అందజేయబడిన సమాచారాన్ని రహస్యంగా వుంచాలే కాని, ఆదాయం పన్ను కట్టేవారు ఆ సమాచారాన్ని కోర్టులో అడిగినప్పుడు బహిరంగ పరచకుండా వుంచాలని ఏర్పాటు లేదని బొంబాయి అడిషనల్ జడ్జి శ్రీ కె యం. షేలట్ నేడు తీర్పు ఇచ్చారు. న్యూగ్రేట్ ఈస్టర్న్ మిల్లు లిమిటెడ్ లోని ఒక డైరెక్టరు ప్రాసిక్యూషన్ సాక్షిగా వున్న జూపిటర్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ మోసం కేసు విచారణలో ఈ రూలింగ్ యివ్వబడింది. కంపెనీకి చెందిన గవర్నమెంటు బాండులు 20 లక్షల విలువగలవాటిని దుర్వినియోగం చేసారని మొత్తం అనుసరించి కేసు పెట్టబడింది. వాటిని గురించి శ్రీ క్లైరాస్ ను కోర్టులో కొన్ని ప్రశ్నలు అడిగిన సందర్భంలో వచ్చిన ఈ వివాదాంశంపై కోర్టువారు పై రూలింగ్ యిచ్చారు.

పారిశ్రామిక సంస్థల లాభాలకు గరిష్ఠ పరిమితి

నిర్ణయించాలనే తీర్మానం రాజ్య సభలో త్రోసివేత

న్యూఢిల్లీ, ఆగస్టు 18— పారిశ్రామిక సంస్థల లాభాలకు గరిష్ఠ పరిమితి నిర్ణయించాలనే తీర్మానంపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు దేశ పారిశ్రామికాభివృద్ధికి దేశ పొదుపు సంపదను వినియోగించే విషయమై వాదోపవాదాలు జరిగినాయి.

లాభాలు బ్యాంకు రేటుపైన నూటికి రెండు వంతులకంటె మించి వుండకూడదని, ఆ గరిష్ఠ పరిమితికి మించి వున్న లాభాలను ఆర్థిక సహాయం అవసరం కాగల పరిశ్రమలకు ఋణాలివ్వడానికి వినియోగించాలని కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ ఎస్. ఎన్. మజుందార్ సూచించారు.

మూడున్నర గంటలపాటు చర్చ జరిగిన పిమ్మట, సభవారు నోటిమాటవోటుతో ఈ తీర్మానాన్ని త్రోసివేశారు.

ఈ తీర్మానంలోని సూత్రాన్ని తాము ఒప్పుకొంటాము కాని, దానిని అమలు పరచడం మాత్రం సాధ్యం కాదని యిద్దరు కాంగ్రెసు సభ్యులు పేర్కొన్నారు.

బాండుంగ్ సభ వ్యయం

సుమారు 3,33,000 రూపాయలట

న్యూఢిల్లీ ఆగస్టు 19-బాండుంగ్ లో ఆఫ్రో-ఏషియన్ రాజ్యాల సమావేశానికి సుమారుగా 40 లక్షల ఇండోనేషియన్ రూపాయల ఖర్చు అయివుంటుందని అంచనా వెయ్యబడినట్లు విదేశాంగమంత్రి పార్లమెంటరీ కార్యదర్శి మిస్టర్ సదత్ అలీఖాన్ నేడు లోక్ సభలో శ్రీ రఘునాథ్ సహాయ్ ప్రశ్నకు జవాబిచ్చారు.

సుమారు 3 33,000 రూపాయలకు సమానమైన ఈ మొత్తాన్ని సమావేశం ఏర్పాటు చేసిన అయిదు రాజ్యాలు ఒక్కొక్కటి ఎనిమిది లక్షల రూపాయలవంతున భరిస్తాయట.

13 లక్షల ఎకరాల పంట భూమికి నష్టం

బీహారులో

వరద ప్రమాదం వివరాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 20— ఉత్తర బీహారులో ఈ యేడు వరదలవల్ల కలిగిన నష్టాన్ని నేడు లోక్ సభలో వ్యవసాయ శాఖామంత్రి డాక్టర్ పంజాబ్ రావ్ దేశముఖ్ వివరించారు.

సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 3,900 చదరపుమైళ్ళ ప్రాంతం దెబ్బ తిన్నదని, అయితే జన నష్టమేదీ సంభవించలేదని మంత్రి అన్నారు.

13 లక్షల ఎకరాల పంట భూమి, 30,000 గృహాలకు నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.

వరద బాధితులకు ఆహారధాన్యాలు సరఫరా చేయడానికిగాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వం వద్ద ఆహార ధాన్యాల నిల్వలను వుంచిందని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి పడవలు తగినన్ని సరఫరా చేయబడినవని కూడా ఆయన అన్నారు.

ఢిల్లీ-మద్రాసు జనతా ఎక్స్ప్రెస్

వారానికి మూడుసార్ల కంటే పెంచడానికి వీలులేదట

న్యూఢిల్లీ, ఆగస్టు 20— ప్రస్తుతం ఢిల్లీ మద్రాసుల మధ్య వారానికి మూడుసార్లు నడుస్తున్న జనతా ఎక్స్ప్రెస్ సర్వీసును ఇంకా ఎక్కువసార్లు తిరగడానికి వీలుగా సర్వీసును పెంచడానికి వీలులేదని, ఈ మార్గంలో రైళ్ల రద్దీ ఎక్కువగా వుండడం వల్లనే ఇంకా ఎక్కువసార్లు నడవడానికి వీలులేదని నేడు లోక్ సభలో రైల్వేశాఖామంత్రి పార్లమెంటరీ కార్యదర్శి షా నవాజ్ ఖాన్ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు.

జనతా ఎక్స్ప్రెస్ వేగాన్ని మాత్రం పెంచవచ్చునని ఆయన పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాలులోని మాల్డా జిల్లాలో విపరీతంగా వర్షాలు కురవడంచేత ఇంతవరకు కనివిని ఎరుగనివిధంగా వరదలు ముంచెత్తుతున్నవి.

ప్రపంచంలో మహోత్కృష్టమైన బాధానివారిణి



వాపు, కాలినపుండ్లు, 'బొబ్బలు, గాయాలనివారణకు మిక్కిలి నిరపాయమైన, నిశ్చయమైన సాధనం!

జామ్-బక్ ఉండటం వ్యాపారులందరివద్ద లభిస్తుంది.

హోల్ ఏజంట్లు: ఛారా అండ్ కంపెనీ, పి. టి. మద్రాసు.

SUNDAY LOKASATTA

Marathi Weekly Newspaper with the LARGEST NET SALES

Consistently up!

Consistently upwards is the keynote of Lokasatta Circulation. Each and every month in 1954 showed an increase over the corresponding month of 1953.

BUT NO INCREASE IN ADVERTISING RATES

The Contract Rate of Rs.10/ per col. inch works out at 2 As. 2 Ps. per 1,000 copies



Inquiries to:
THE ADVERTISEMENT MANAGER
SUNDAY LOKASATTA
POST BOX 867, G.P.O BOMBAY.

కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ

ఏకగ్రీవంగా ఎన్నిక

కర్నూలు, ఆగస్టు 19— కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుల ఎన్నిక ఒక స్థానంలో మినహా అన్నిటా ఏకగ్రీవంగా జరిగింది. ఒక్క స్థానానికి మాత్రం ఇద్దరు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సభ్యులు ఈ క్రిందివారు:

మార్కాపురం తాలూకా: శ్రీయుతులు యరవ చెంచిరెడ్డి, మిర్జా అమీద్ తయుమ్మర్ అలీ బేగ్, ఉల్లి వెంకయ్య, మంత్రి నరసింహారావు, కొల్లిమలల హనుమంతరావు, అన్నప రెడ్డి, దొంకోటారెడ్డి, పెదపూరి జనిరెడ్డి, ఆలవాల వెంకట సుబ్బయ్య, ఓ. వి. రమణయ్య, మగులూరి కోటయ్య.

కంభం తాలూకా: బెసాని పద్యనారాయణ, మట్టా వెంకటసుబ్బయ్య గుప్త, శాకమూరి వెంకటరెడ్డి, వేమిరెడ్డి, పల్లిరంగారెడ్డి, తొప్పిచెర్ల వెంకట సుబ్బారావు, దిన్నిరి పాండురంగారెడ్డి, మొగిలిశెట్టి నరసింహులు, ముక్కాల కోటారెడ్డి, అల్లూరు సుబ్బారెడ్డి, గోళ్ళ సుబ్బారావు, తోయపేట చిన్న చెన్నయ్య, మిండల రంగయ్య, ఆలంపల్లి దాలయ్య, గోపిశెట్టి సుబ్బరాయగుప్త, కామిరెడ్డి, నురిలిరెడ్డి, గౌతం మహానంది రెడ్డి, గోపవరం వెంకటరెడ్డి, గలివి చిన్నరామయ్య.

కోవెలకుంట్ల తాలూకా: గోపిరెడ్డి నాగిరెడ్డి, తోట యాగంటి రెడ్డి, సోముల ఓబుల రెడ్డి, నల్లగట్ల వెంకట సుబ్బారెడ్డి, పోరెడ్డి మద్దులేటి రెడ్డి, కొలిమిగుండ్ల మద్దులయ్య రెడ్డి, పాడుం తిమ్మారెడ్డి, సావిరంపూహుసేన్ రెడ్డి.

నందికొట్కూరు తాలూకా: బిజ్జాల నారాయణరెడ్డి, అళ్ళగడ్డ గంగిరెడ్డి, బిజ్జాల నారాయణ, డి. శ్రీనివాసరావు, వి. వి. రంగారెడ్డి, బిజినవేముల కృష్ణమూర్తి, మండ్ల రామిరెడ్డి.

కర్నూలు తాలూకా: కే ఈడిగిరి పన్న, వి. బి. రాఘవరెడ్డి, ఏ. ఏ. లక్ష్మిరెడ్డి, అన్నం సుబ్బారెడ్డి, దామోదరం చిన్నయ్య, ఇల్లూరి కృష్ణమూర్తి.

ద్రోణాచలం తాలూకా: కె. రామలింగారెడ్డి, ఎం. రామచంద్రారెడ్డి, శృంగవరపు వెంకటరమణయ్య, తిరిపీర్ వెంకటేశయ్య, బి. ఎస్. వంజీవరెడ్డి, పాద్యం సుబ్బయ్య.

బనగానపల్లె తాలూకా: పుస్సెల్లి గిద్దయ్య, ఎడిమకంటి చెన్నహుసేన్ రెడ్డి.

పత్తికొండ తాలూకా: ఏ. సీతారామరెడ్డి, వనం శంకరశర్మ, దోర్నాల వెంకటరత్నం.

కర్నూలు టౌన్: ఏ. ఎం. రామయ్య, ఎం. వి. సుబ్బాకర్, వలాడి రామయ్యగార్లు.

ఉద్యోగుల భీమాచట్టం అమలు

ఆంధ్రప్రభుత్వంచే నియమనిబంధనల ప్రకటన

కర్నూలు, ఆగస్టు 19—ఆంధ్రప్రభుత్వం 1948 నాటి ఉద్యోగుల ప్రభుత్వ భీమాచట్టం రాష్ట్రంలోని ఏడు పారిశ్రామిక కేంద్రాలలో అమలు జరపాలని నిర్ణయించడం దృష్ట్యా ఈ చట్టంకింద కొన్ని నియమ నిబంధనలు చేయడానికి నిర్ణయించింది.

నేడు ప్రకటించబడిన చిత్తు నిబంధనలలో వేయిమందికి తక్కువ కాని భీమా చేసిన వ్యక్తులున్న ప్రాంతంలో శిశగాత్రుల చికిత్సకు ... ప్రభుత్వం ఒకటి రెండు సేట్ ఇన్ష్యూర్ డిస్పెన్సరీలను నెలకొల్పడానికి, స్టేట్ ఇన్సూరెన్సు డిస్పెన్సరీలు లేనిచోట్ల శిశగాత్రులకు చికిత్స జరపడానికి అవకాశం కల్పించబడింది. (టీకమ్యే ఖర్చును కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం 3:1 నిష్పత్తిని భరిస్తాయి.)

భీమా చేసిన వారి సౌకర్యంకోసం ప్రత్యేకంగా ఆస్పత్రులు నెలకొల్పడానికి, వారికి ఆస్పత్రులలో మంచాలు రిజర్వుచేయడానికి అవకాశాలు కూడా ఈ నిబంధనలలో పొందుపరచబడ్డాయి.

ఈ నియమ నిబంధనలను ప్రభుత్వం సెప్టెంబర్ 10 వ తేదీన పునఃపరిశీలన చేస్తుంది.

మంత్రి శ్రీ నాగేశ్వరరావుగారు

పర్యటన కార్యక్రమం

కర్నూలు, ఆగస్టు 20—స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి డాక్టర్ వి. బి. నాగేశ్వరరావుగారు ఆగస్టు 27 వ తేదీన ఓర్వకల్లులో పంచాయతీ అధ్యక్షుల సమావేశం ప్రారంభోత్సవం చేస్తారు.

మంత్రి డాక్టర్ నాగేశ్వరరావుగారు ఆగస్టు 28 వ తేదీన కర్నూలు నుంచి బయలుదేరి మధునపల్లో సాయంత్రానికి వాక్తెరు వెళతారు. ఆగస్టు 28 వ తేదీన ఆయన విశాఖపట్నంనుంచి అనకాపల్లి వెడతారు. అక్కడ మునిసిపల్ ఆసుపత్రిలో ఒక వార్డుకు మంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. డాక్టర్ ఎం. అప్పలస్వామి చిత్రపటాన్ని కూడా ఆయన ఆవిష్కరిస్తారు.

ఆగస్టు 29 వ తేదీన మంత్రి డాక్టర్ నాగేశ్వరరావుగారు కాకినాడ, రాజమండ్రి, తుని, పాడు, దవళేశ్వరం ప్రాంతాలను సందర్శించిన తర్వాత తెనాలి వెళ్ళి ఆ రాత్రికి అక్కడ మకాం చేస్తారు.

ఆగస్టు 30 వ తేదీన తెనాలిలో మంత్రి డాక్టర్ నాగేశ్వరరావుగారు కాపటరీ మేస్త్రీల సమావేశానికి ప్రారంభోత్సవం చేస్తారు. తర్వాత ఆయన విజయవాడ వెడతారు.

ఆగస్టు 31 వ తేదీన ఆయన పరమటలో కృష్ణా జిల్లా పంచాయతీ ఉద్యోగుల సమావేశానికి ప్రారంభోత్సవం జరుపుతారు.

డాక్టర్ నాగేశ్వరరావుగారు ఆగస్టు 31 వ తేదీ రాత్రి విజయవాడనుంచి బయలుదేరి సెప్టెంబరు 1 వ తేదీ ఉదయానికి తిరిగి కర్నూలు వస్తారు.

ఎస్టేటు భూములకు రైత్వారీ పట్టాలు

ఆంధ్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు

(మన విలేకరి)

కర్నూలు, ఆగస్టు 19—ఎస్టేట్లలో మేనేజర్లుగా వున్నవారు జమీందారీ రద్దు చట్టంలోని 3 (డి) సెక్షన్ ప్రకారం ఎస్టేటులోని ఏ భూమినైనా స్వాధీనం చేసుకొనడానికి ముందు ఆ ఎస్టేటులో భూమిని కలిగివున్న రైతు, లేదా భూస్వామి రైత్వారీ పట్టాను పొందడానికి నిర్వివాదమైన హక్కును కలిగి వున్నదీ లేనిదీ పరిశీలించవలసి వుంటుంది.

ఆంధ్ర ప్రభుత్వం కొత్తగా తయారుచేసిన నిబంధనలలో ఈ విషయం పేర్కొనబడింది. ఈ నిబంధన సారాంశం ఇది:—

రెవిన్యూ ఇన్స్పెక్టర్ హోదా కలిగిన మేనేజర్లువున్న ఎస్టేట్లలో ఆ ప్రాంతపు తహసీల్దారు, లేదా డిప్యూటీ తహసీల్దార్లు ఈ అధికారాలను చెలాయిస్తారు.

ఒక వ్యక్తికి నిర్వివాదంగా రైత్వారీ పట్టాను యివ్వడానికి వీలు లేనప్పుడు, ఆ భూమిని ఆ వ్యక్తి ఆక్రమించుకొనడం అభ్యంతరమైనదిగా వున్నప్పుడు, ఆ భూమి నుంచి ఎందుకు తొలగించరాదో వివరించమని ఆ వ్యక్తికి ఎస్టేటు మేనేజరు నోటీసు యివ్వవలసి వుంటుంది. ఈ నోటీసు తరువాత, రెవిన్యూ ఇన్స్పెక్టర్ హోదా కలిగిన మేనేజర్లువున్న ఎస్టేట్లలో తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ జారీచేయగలిగిన ఉత్తరువుపై రెవిన్యూ డివిజనల్ ఆఫీసరుకు అప్పీలు చేసుకొనవచ్చు. అలాగే తహసీల్దారు లేదా డిప్యూటీ తహసీల్దార్ హోదా కలిగిన మేనేజర్లు జారీచేసిన ఉత్తరువులపైన కూడా అప్పీలు చేసుకొనవచ్చు. డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన మేనేజరు జారీచేసిన ఉత్తరువుపై జిల్లా కలెక్టర్ హోదాను కలిగివున్న మేనేజరు జారీ చేసిన ఉత్తరువుపై రెవిన్యూ బోర్డుకు అప్పీలు చేసుకొనవచ్చు.

ఎస్టేటును నోటీసుపై చేసిన తరువాత ఆక్రమించుకున్న భూములకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టంగా పేర్కొనబడింది. ఇలాంటి కేసులు మద్రాసు భూముల ఆక్రమణ చట్టం (1905) కింద పరిష్కరిస్తారు.

లిస్బన్ హత్యాకాండ పట్ల పశ్చిమ రాజ్యాల వైఖరి

ఆశాభంగంగావున్నదని ఆచార్య రంగా విమర్శ

న్యూఢిల్లీ, ఆగస్టు 20— స్వాతంత్ర్యాన్ని కోరడానికి, సాధించడానికి గోవా ప్రజలకు గల న్యాయమైన హక్కును గుర్తించడానికి పశ్చిమ ప్రజాస్వామికాలు వెనుకాడుతున్నాయంటే దానివల్ల పాశ్చాత్య ప్రజలు సామ్రాజ్యవాదానికి ఎంతగా అలవాటుపడ్డారో స్పష్టమవుతున్నదని నేను భారతీయ విదేశ వ్యవహారాల సంఘం అధ్యక్షుడు ఆచార్య రంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పశ్చిమ ప్రజాస్వామికాల ఈ వైఖరి భారతీయ ప్రజాస్వామిక వాదులకు పాశ్చాత్య ప్రజల ప్రజాస్వామ్య వాద తత్వంపై గౌరవాన్ని క్షీణింపజేసేదిగా వున్నదని రంగాగారు అన్నారు.

"ధైర్యవంతులు, స్వార్థత్యాగులు అయిన భారతీయ గోవన్ సత్యాగ్రహులు ఎంతో శాంతియుతంగాను, ఉత్సాహంతోను అవలంబించటం ద్వారా ప్రజాస్వామికంవల్ల, అహింస ఎడ్ల తమకు గల విశ్వాసాన్ని వెల్లడించుకోవలసిందిగాను, తద్వారా ప్రపంచ ప్రజాస్వామికాన్ని జాగరితమవలసిందిగాను నేను పశ్చిమ ప్రజాస్వామికాలకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని రంగాగారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అభివృద్ధి విరోధకమైన పోర్చుగీసు ప్రభుత్వపు సాయుధ బలాలచే నిరాయుధులైన భారతీయ సత్యాగ్రహులు అంతమంది అతిక్రూరంగా హత్య చేయబడుతుంటే, ఆ పశు కృత్యాన్ని విశదంగా ఖండించడానికి పాశ్చాత్య పత్రికలు విముఖంగా వుండడం ప్రజాస్వామికంలో విశ్వాసంగల భారతీయులకు చాల ఆశాభంగంగాను, హృదయవిదారకంగాను వున్నదని ఆచార్య రంగాగారు ప్రకటించారు.

కడప, ఆగస్టు 18— గోవా మృతవీరుల స్మారకసభ కడప గవర్నమెంటు కాలేజి యూనియన్ ఆధ్వర్యాన నిన్న సాయంకాలం శ్రీ మునిరెడ్డిగారి మైదానంలో శ్రీ యం. వి. సుబ్బయ్యగారి అధ్యక్షతన జరిగింది. సభకు అన్ని పార్టీల ప్రతినిధులు, యూనివర్సిటీ విద్యార్థి సంఘం, పౌరులు వచ్చారు. గోవా సత్యాగ్రహంలో మరణించిన వారిపట్ల సానుభూతి చూపుతూ అందరు రెండు నిమిషాల పాటు లేచి నిలబడి మౌనం వహించారు.

కాలేజి విద్యార్థులు జార్జి పీటర్సు, రామలింగారెడ్డి, పెద్దిరెడ్డి, సైమన్ సుకుమార్, రషీద్ అహమ్మద్, నారాయణస్వామి నాయుడు, నిరత్యనారాయణ, సత్యానారాయణ రెడ్డి గారు గోవా సత్యాగ్రహం గురించి, బుడతకీచుల కిరాత కృత్యాలను గురించి మాట్లాడారు.

విద్యార్థులు దేశ స్వాతంత్ర్య సమరంలో గాని, మరే సాహస కార్యములలోగాని ఇతరులకు ఏ మాత్రం తీసిపోరని తెలిపారు. గోవా సత్యాగ్రహంలో మరణించిన కాలేజి విద్యార్థి శ్రీ యస్. యస్. శ్రీ రామంగారి పేరు చిరస్థాయిగా నుండుటకుగాను విజయవాడ పట్టణంలోని యస్. ఆర్. ఆర్. అండు సి. వి. ఆర్ కాలేజీలో ఒక శిలా విగ్రహమును ప్రతిష్ఠించుటకు ఒక స్మారక నిధిని ఏర్పాటుచేయాలని సూచించారు. అందుకు అన్ని పార్టీలవారు సహాయపడవలసినదిగా కోరారు. గోవా పోలీసు కాల్పులవల్ల విద్యార్థి బృందం బెదిరిపోదని, ఇంకా హెచ్చు ఉత్సాహంతో ముందంజ వేయుటకు సిద్ధంగా వున్నారని తెలిపారు.

పిమ్మట కడప మునిసిపల్ చైర్మన్ మహమ్మద్ రహింతుల్లా (యం. యల్. ఏ) గారు ప్రసంగిస్తూ, విద్యార్థులు భారతదేశ స్వాతంత్ర్య సమరంలోను, ఇప్పుడు గోవా విమోచన సత్యాగ్రహంలోను చేసిన త్యాగం ధైర్యసాహసములను కొనియాడుతూ, నిరాయుధులైన సత్యాగ్రహులను తుపాకి కాల్పులతో చంపిన కిరాతక కృత్యములను ఖండించారు. ప్రపంచ పరిస్థితులను కన్నులారా చూస్తూ బధిరాంధక శవములవలె వుండే పోర్చుగీసు ప్రభుత్వ చర్యను విమర్శించారు. విద్యార్థులు తలపెట్టిన స్మారకనిధికి తప్పకుండా ఎల్లరు సహాయం చేయాలని కోరారు.

తరువాత శ్రీ పి. వెంకటసుబ్బయ్య (యం. ఎల్. ఏ.) గారు మాట్లాడుతూ, గోవా సత్యాగ్రహములో వీరమరణ మలంకరించిన సత్యాగ్రహ వీరులకు జోహారు అర్పిస్తూ, పోర్చుగీసు ప్రభుత్వ అకృత్యములు భారత ప్రభుత్వ అహింసాయుతంతో కూడిన పంచశీల ప్రణాళికనుంచి తప్పించజాలదని, నేడు కాకపోయినా మరికొన్ని రోజులకైనా గోవా భారత దేశంలో విలీనం కాక తప్పదని, అందుకు మహాత్మా గాంధీ చూపించిన అహింసాయుత మార్గం, సత్యాగ్రహ ఆయుధమే మనకు శరణ్యమని, తద్వారా జరిగిన అకృత్యాలకు ఉద్రేక పడకుండా శాంతియుతంగా మెలగవలయునని, మన భారత ప్రధాని అన్ని విషయములు కని పెట్టి చూస్తున్నారని తెలిపారు.

జిల్లా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు శ్రీ కె. వెంకటరామ రెడ్డిగారు ప్రసంగిస్తూ, పోర్చుగీసు ప్రభుత్వం ఇంత మొండితనం వహించడానికి కారణం వెనుకనుంచి పాశ్చాత్య రాజ్యాలు, ఇంపీరియలిస్టురాజ్యాలు ప్రోత్సహించడమేనని, ప్రస్తుత పరిస్థితులలో పార్టీల భేదాభిప్రాయాలు మాని గోవా సత్యాగ్రహమును బలపరచవలెనని, విజయవాడ విద్యార్థి శ్రీ యస్. యస్. రామంగారి శిలా విగ్రహస్థాపనకు స్మారకనిధి వసూలుకు తాము, తమ పార్టీవారు సంసిద్ధంగా వున్నామని తెలిపారు.

జిల్లా ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ వి. యస్. ఆచార్యగారు ప్రసంగిస్తూ గోవా విమోచన సత్యాగ్రహంలో జరుపబడిన హింసాకాండను ఖండిస్తూ, విద్యార్థుల ధైర్యసాహసాలను కొనియాడుతూ విద్యార్థి స్మారకనిధికి తమ పార్టీ అన్నివిధాల సహాయం చేస్తుందని హామీనిచ్చారు.

గవర్నమెంటు కాలేజి యూనియన్ కార్యదర్శి శ్రీ దేవదాసు రెడ్డిగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

సభకు పూర్వం కాలేజీ విద్యార్థులు సుమారు 800 మంది తమ క్లాసులకు వెళ్ళక బైటకువచ్చి గోవా సత్యాగ్రహ మృతవీరుల ఎడ్ల సానుభూతిని ప్రకటిస్తూ గొప్ప ఊరేగింపు చేశారు. టవున్లోని అన్ని హైస్కూళ్ళ విద్యార్థులు వీరితో చేరారు. సుమారు 3,000 మంది విద్యార్థులు శాంతియుతంగా పురవీధులలో వెళ్ళారు. (మ. వి.)

కర్నూలులో

కర్నూలు మునిసిపల్ కౌన్సిల్ సమావేశం గోవాలో సత్యాగ్రహంపై జరిగిన హత్యాకాండకు నిరసనగా వాయిదా వేయబడింది. ఒక నిమిషంపాటు సభ్యులు లేచి మౌనంగా నిలబడ్డారు.

చైర్మన్ శ్రీ ఎస్. నరసింహారెడ్డిగారు అధ్యక్షత వహించారు.

ఉస్మానియాకాలేజీ ప్రాతవిద్యార్థులసంఘం మిస్టర్ వకీర్ బాషా ఖాదిరి అధ్యక్షతన సమావేశమై గోవాలో పోర్చుగీసు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాలు కూడా ఈ సంఘటనను గుర్తించాలని హెచ్చరిస్తూ తీర్మానించింది. తీర్మానం పూర్తిపాఠం ప్రధాని నెహ్రూకు పంపబడింది.

గూడూరులో

అనువుల బాసినగోవా సత్యాగ్రహ యోధుల పట్ల సానుభూతి చిహ్నంగా ఈ పట్టణంలో సంపూర్ణ హర్తాళ్ జరుపబడింది.

గాంధీ మందిరంలో మునిసిపల్ చైర్మన్ శ్రీ పి విద్దయ్య నాయుడుగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది.

వైస్-చైర్మన్ శ్రీ పి. రామనయ్యగారు, ఆంధ్రరాష్ట్ర జనసంఘం కార్యవర్గ సభ్యులు శ్రీ పి. శ్రీనివాసరావుగారు, జిల్లా ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ జి వి. సుబ్రహ్మణ్యంగారు ప్రసంగిస్తూ శాంతిప్రియులు, నిరాయుధులు అయిన సత్యాగ్రహులపై గోవా ప్రభుత్వాధికారులు జరిపిన అమానుష చర్యలను నిశితంగా ఖండించారు.

గోవా ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సత్యాగ్రహులపట్ల సానుభూతి ప్రకటిస్తూ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చెయ్యబడింది.

పట్టణంలోని అన్ని దుకాణాలు, మైకా ఫ్యాక్టరీలు సినిమా థియేటర్లు మూసివెయ్యబడినవి.

విజయనగరంలో

విజయనగరం, ఆగస్టు 20—గోవా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నిరాయుధులైన సత్యాగ్రహులపై బుడతకీచు ప్రభుత్వాధికారులు చేసిన కాల్పులకు నిరసనగా ఈ పట్టణంలో హర్తాళ్ జరుపబడింది. కాల్పులకు మరణించిన సత్యాగ్రహులవల్ల సంతాపం ప్రకటించబడింది.

ఏలూరులో

ఏలూరు మూడుబలపర్తుల నెంబుండునే గోవా అమరవీరులపట్ల గౌరవ చిహ్నంగా పూర్తిగా హర్తాళ్ జరిపారు.

గోవా విమోచన నిధికి 58 రూపాయలు విరాళమిచ్చారు.

కొవ్వూరులో

కొవ్వూరులో పూర్తిగా హర్తాళ్ జరుపబడింది. ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం విద్యార్థులు ప్రిన్సిపాల్ శ్రీ కె. వి. ఎన్. అప్పారావుగారి అధ్యక్షతన సమావేశమై గోవా ప్రభుత్వం దాష్టీక చర్యలను ఖండిస్తూ తీర్మానించారు. స్థానిక హైస్కూలు నేడు గోవా అమరవీరులపట్ల గౌరవచిహ్నంగా మూసివేయబడింది.

అత్కూరులో

అత్కూరు, ఆగస్టు 19—గన్నవరం తాలూకా అత్కూరు గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యాన, కొందరు ప్రజా-సోషలిస్టు కార్యకర్తల ఆధ్వర్యాన సుమారు 200 మంది 17 వ తేదీ సాయంకాలం సమావేశమై బుడతకీచుల హింసాకాండపట్ల నిరసన ప్రకటించారు. గోవాపై నెహ్రూ ప్రభుత్వం తక్షణమే పోలీసుచర్య తీసుకోవాలని కోరారు. అమరవీరులకు జోహారులర్పిస్తూ బ్రహ్మాండమైన ఊరేగింపు చేశారు.

అమర వీరులకు జోహారులర్పిస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తీర్మానం చేయడమైనది. ఆ తేరాక, నెహ్రూ వెంటనే జోక్యం చేసికొని, గోవాపై ప్రత్యక్ష చర్య తీసికొనవలసిందిగా తీర్మానించడమైనది.

మదనపల్లెలో

మదనపల్లె, ఆగస్టు 18—భారత దేశాంతర్భాగమైన 'గోవా' ప్రదేశ విమోచనార్థం జరుపుతున్న సత్యాగ్రహోద్యమంలో పాల్గొని మడిసిన ... ఆయువులను ... వారు తమ ప్రాణాలను ... చూపుతూ వారి ఆత్మకు శాంతి నొసంగవలయునని ప్రార్థించుటయూ, వారి కుటుంబములకు

లకు మన వంతాయమున అందజేయుటకు తీర్మానిస్తూ ఈ దినం శ్రీయుతులు వి. కె. రామారావు, రాధాకృష్ణయ్యగార్లు ఏర్పాటు చేసిన సభలో తీర్మానించారు.

సభకు శ్రీ యం. ఎ. పావన్న గుప్తగారు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు రాజకొండ నరసింహారెడ్డి, వి. కె. రామారావు, పావన్న గుప్త, రాధాకృష్ణయ్య, భూమానంద భారతి (ఆనంద ఆశ్రమం), తదితరులు వంతాపాన్ని ప్రకటిస్తూ పోర్చుగీసుల హింసాకాండను విమర్శించారు.

మద్రాసులో

మద్రాసులో గోవా విమోచనంకోసం సత్యాగ్రహం సాగించి ప్రాణాలు ధారపోసిన వీరుల ఆత్మశాంతికిగాను మద్రాసులోని శ్రీ కన్యకాపరమేశ్వరి ప్రాంచి హాస్టలులోని 115 మంది విద్యార్థులు 5 నిమిషాల కాలం మౌనం వహించారు.

ఈ 115 మంది విద్యార్థులు నగరంలోని అనేక పాఠశాలలకు చెందినవారు. వీరందరూ ఈ దినం వారివారి పాఠశాలలకు పోవడం మానివేశారు. ఈ 115 మంది బుడతకీచుల దురాగతాలను నిరసిస్తూ, భారతప్రభుత్వాన్ని తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ రాత్రికి భోజనం మానివేశారు.

ఖర్గపూలో

17 వ తేదీన ఖర్గపూర్లో అన్ని పాఠశాలలు, దుకాణాలు నేడు మూసివేయబడ్డవి. గోవాలో హత్య చేయబడ్డవారి ఆత్మశాంతి కొరకు నేడు పూరంతా హర్తాళ్ జరుపబడ్డది. స్థానిక షాపులన్నీ మూసివేయబడ్డవి.

ఖమ్మంమెట్టులో

హైదరాబాద్ కేంద్ర సంఘం ఆదేశానుసారం ఖమ్మం పట్టణంలోని పాఠశాలల విద్యార్థులు గోవాలో దాస్య విమోచన పోరాటానికి సానుభూతిగా, గోవా నిరంకుశ పాలనకు నిరసనగా నినాదములు చేస్తూ పట్టణ వీధుల వెంట ఊరేగింపు జరిపి పాఠశాలలకు వెళ్ళకుండా హర్తాళ్ జరిపారు.

మధిరలో

స్థానిక హైస్కూలు విద్యార్థులు 15వ తేదీన గోవా ఉద్యమంలో మరణించిన సత్యాగ్రహులపట్ల సానుభూతి సూచనగా 17 వ తేదీన హర్తాళ్ జరిపారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళలేదు. తరువాత విద్యార్థులు సమావేశమై గోవా పోరాటంలో జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనుటకు ప్రతి జిల్లానుండి ఒక బట్చును పంపడానికి తీర్మానించారు.

బాపట్లలో

గోవాలో నిరాయుధులైన సత్యాగ్రహులపై బుడతకీచు ప్రభుత్వం జరిపిన అమానుష చర్యలకు నిరసనగా బాపట్ల సాల్వేషన్ ఆర్మీ హైస్కూలు, మునిసిపల్ హైస్కూళ్ల విద్యార్థులకు సెలవు ఒసంగబడింది.

ఉభయం స్కూళ్లలోని విద్యార్థులు పెద్ద ఊరేగింపు జరిపారు. ఊరేగింపు పొడుగునా నినాదాలు చేశారు. ఊరేగింపు సాల్వేషన్ ఆర్మీ హైస్కూలు ఆవరణలో చేరింది.

అక్కడ సభకు మునిసిపల్ హైస్కూలు హెడ్ మాస్టర్ శ్రీ యస్. రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. గోవాలో ఆత్మబలిదానం చేసి, పోర్చుగీసు క్రూర తుపాకులకు ఎరయైనవారికి సానుభూతి తెలుపుతూ తీర్మానం చేశారు. సాల్వేషన్ ఆర్మీ హైస్కూలు హెడ్మాస్టర్ శ్రీ కె. నరసింగ రావుగారు, శ్రీ గుండు సూర్య భగవత్ సోమయాజులుగారు గోవాలోని స్వతంత్ర పోరాట చరిత్రను, ప్రజలు చూపుతున్న అమూల్యత్యాగాలను వర్ణించారు.

బాపట్లలోని దాదాపు అన్ని దుకాణాలు మూసివేయబడినవి.

సత్తెనపల్లిలో

నిరాయుధ భారతీయ సత్యాగ్రహులపై బుడతకీచు ప్రభుత్వ దౌర్జన్య చర్యలను నిరసిస్తూ ఇచట పూర్తి హర్తాళ్ చేశారు. దుకాణాలు, పాఠశాలలు అన్నీ మూసివేయబడినవి. సోదర విద్యార్థి రామం సత్యాగ్రహోద్యమంలో వీరమరణం పొందినాడన్న వార్త ఇచట విద్యార్థులను ఆవేశపరులను చేసింది.

సాయంకాలం గోవా విమోచన నినాదాలతో బ్రహ్మాండమైన ఊరేగింపు జరిగింది. అనంతరం గాంధీ చౌక్లో డాక్టర్. ఆర్. శ్రీనివాసాచార్యులుగారి అధ్యక్షతన గొప్ప బహిరంగసభ జరిగింది. శ్రీయుతులు గుడిపాటి రామస్వామిరెడ్డి (యం.ఎల్.ఏ), జాగర్లమూడి యజ్ఞనారాయణగార్లు గోవా ప్రదేశం పూర్వాపర పరిస్థితులను గురించి చెప్పారు.

ప్రస్తుతం అచట నిరాయుధ సత్యాగ్రహులపై బుడతకీచులు జరుపుతున్న హత్యాకాండ ఒక్క భారతదేశమేకాక ప్రపంచ ప్రజలు కూడా సహించరానిదని, తగినంత అర్థబలం, అంగబలం అచట సత్యాగ్రహులకు సమకూర్చవలసిన అవసరమెంతైనా కలదని నుడివారు.

పుత్తూరులో

పుత్తూరు బోర్డు ఉన్నత పాఠశాల విద్యార్థులు మెంటు తరపున 17 వ తేదీని గోవా సత్యాగ్రహోద్యమంలో ప్రాణాలర్పించిన వీరుల ఆత్మశాంతికి వారి కుటుంబములకు సానుభూతి ప్రకటిస్తూ తీర్మానం చేశారు. రెండు నిమిషాలు మౌనం వహించారు.

బళ్ళారి మునిసిపల్ కౌన్సిల్ ఖండన

బళ్ళారి, ఆగస్టు 20 — నిన్న ఇక్కడి మునిసిపల్ కౌన్సిలువారు గోవా ఉద్యమంలో ప్రాణాలర్పించిన సత్యాగ్రహులపట్ల సానుభూతి ప్రకటించారు. కౌన్సిల్ సభ్యులు రెండు నిమిషాలు భక్తిపూర్వకంగా నిలబడి సమావేశ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

శాంతియుత సత్యాగ్రహులపై బుడతకీచు ప్రభుత్వాధికారుల రాక్షసకృత్యాలను ఖండిస్తూ తీర్మానం చేశారు.

సమావేశానికి చైర్మన్ శ్రీ యం. గోర్ల బసప్పగారు అధ్యక్షత వహించారు.

నేడు పట్టణమంతటా హర్తాళ్ చేయబడింది. అన్ని దుకాణాలు మూసివెయ్యబడినవి. అనేక స్కూళ్ళ విద్యార్థులు సమ్మె చేశారు.

గోవా ప్రభుత్వ చర్యలను ఖండించే నిమిత్తం బహిరంగ సభ ఏర్పాటు చెయ్యబడుతున్నది.

భూసంస్కరణలు

సోంపేట ప్రజాసంఘం తరపున విజ్ఞప్తి

సోంపేట, ఆగస్టు 16—సోంపేట తాలూకా ప్రజాసంఘం తరపున సంఘం కార్యదర్శి శ్రీ దు. సీతారామయ్యగారు శాసనసభా సభ్యులకు ఒక మెమోరాండం సమర్పించారు. మెమొరాండంలోని ముఖ్యాంశాలివి:—

"మన ఆంధ్ర రాష్ట్రంలో భూ సంస్కరణముల బిల్లు రాబోవుచున్నది. కాబట్టి బిల్లు రాకపూర్వమే దేశంలోగల ప్రజాభిప్రాయము శాసనసభవారికి విశదీకరించుట ముఖ్యావసరం. దీనిని తాము సావధానంగా విచారించి ఈ విషయమును తమ అసెంబ్లీ ప్రసంగంలో ప్రస్తావించవలసిందిగా కోరుతున్నాము.

"మన దేశంలోనున్న ఎక్కువ మధ్యమతరగతి ప్రజలు తమ కష్టార్జిత ధనమును ధరాస్తులుగా మన్నయెడల చెడిపోవునని వాటిని విక్రయించి ఆ ధనముతో భూములను కొనివున్నారు. ఇష్టమున్నవారు సొంతసాగు చేయుచున్నారు. మరికొందరు రైతుల కిచ్చి కౌలు ఉభయక్షేమంగా వ్యవహరించుచున్నారు.

"సాగుచేసిన రైతు" భూమి స్వంతదారుడు పరస్పరానుకూలంగానే ఇంతవరకు వ్యవహరించుచున్నారు. పంటలో వారి వారికి చెందవలసిన వంతులు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రీతిగా నున్నవి. ఇందుగురించి చట్టం చేయవలెనని ఏ రైతు కూడా కోరలేదు.

"సంవత్సరమునకు ఒకటి రెండు నెలలు మాత్రమే కష్టపడి సాగుచేసిన పెంటుకు, ఒక వ్యక్తి తన జీవితంలో కష్టపడి గడించిన ధనముతో కొన్న భూమిపై హక్కు కలుగునా?

"రైతు కూడా మధ్యవర్తియే: వకీళ్లు, డాక్టర్లు, నౌకరులు కలసి వ్యవసాయం చేయుచున్నారు. కాని రైతు అని పేరు పెట్టి కొన్న వ్యక్తి ఒక్కడే కష్టపడ్డంలేదు. ఇతరులు కూడా శ్రమ పెత్తనమే చేస్తున్నారు.

"భూ పరిమితిని నిర్ణయించవలెననవని కొందరు చెప్పుచున్నారు. ఒక ధనవంతుడు తన ధనంతో భూములుకొన్నారు. మరియొక ధనవంతుడు తన ధనంతో అనేక మిల్లులను ఫ్యాక్టరీలను కట్టించుకొన్నారు. మరొకరు ఎంతోకొంత ధనమును బ్యాంకులు లేక సేవింగ్సు సర్టిఫికేట్లలో దాచుకొన్నారు. మరొకరు వర్తకం చేయుచున్నారు. అయితే వారందరికి లేని పరిమితి భూములుకొన్న ధనవంతునికే రావలయునా? పరిమితులెలా నిర్ణయించదగు? సంవత్సరమునకు కిన్నులు కోసు యకరమునకు మూడువందల రూపాయల ఆదాయం గల మెట్టభూమి లెక్కని యున్న నేమి ప్రయోజనం?

"భూసంస్కరణము అనగా భూములవలన ఆదాయమభివృద్ధి చేయుడం, సంవత్సరమునకు దండుల మండువస్తేల్యరవడం కిన్నలు తగ్గింపబడ ఆయయుండవలెను కాని ఒకని స్వంత ఆస్తులను బలవంతంగా మరొకరి కిప్పించమేయుటకా? ఇది రాజ్యాంగ చట్టమునకు కూడా విరుద్ధం.

"పేదవారిని భాగ్యవంతులను చేయుట ప్రభుత్వవిధియై యుండవలెను కాని భాగ్యవంతులను నిరుపేదవారినిగా చేయడం మాత్రం కాదు.

"'కాంట్రి వృక్షం వ్యంత అస్తుల జోలికి పోము' ప్రభుత్వంవారు అనందిగ్గంగా ప్రకటించిగొలిదము. లేవియొండు ఇందు గురించి ప్రజలలో చాలా ఆందోళన కలుగుచున్నదనియు, అట్టి ఆందోళనలకు తావివ్వని రీతి ప్రజల హక్కులను కాపాడుట ప్రభుత్వమునకు, శాసనసభ్యులకు విధియని మనవి చేస్తున్నాను."

సంస్కృత విశ్వ పరిషత్తు

తిరుపతిలో నవంబర్ 11, 12 తేదీలలో

తిరుపతి, ఆగస్టు 17—సంస్కృత విశ్వపరిషత్తు వచ్చే మహాసభ నవంబర్, 11, 12 తేదీలలో తిరుపతిలో జరుగుతుంది.

ఇండియా ప్రెసిడెంటు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సభలకు అధ్యక్షతవహిస్తారు.

పరిషత్తు చైర్మన్, యు పి. గవర్నర్ శ్రీ కె యం. మున్షీ, మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని విద్వాంసులు సభలలో పాల్గొనగలరని భావించబడుతున్నది.

ఈ సభలను జరపడానికి ఆహ్వానమంగీకరించిన ఆంధ్రప్రభుత్వం ఏర్పాట్లు చెయ్యవలసిందిగా తిరుపతి దేవస్థానం వారిని కోరింది.

దేవస్థానం కమిషనర్ శ్రీ సి. అన్నారావుగారు సభల సన్నాహాలు చేస్తున్నారు.

సభలు శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ఆవరణలో జరుపబడగలవని భావించబడుతున్నది.

సంస్కృత విశ్వ పరిషత్తు 1951 వ సంవత్సరం మే 11 వ తేదీని సోమనాథ్లో స్థాపించబడింది. బాబు పురుషోత్తమదాస్ టాండన్ ప్రారంభోత్సవం చేశారు.

శ్రీ ఆర్. వి. పద్మనాభన్

మద్రాసు, ఆగస్టు 20—మద్రాసు అమెరికా సమాచారశాఖ కార్యాలయంలో ఇన్ఫర్మేషన్ అసిస్టెంటుగా పనిచేస్తున్న శ్రీ ఆర్. వి. పద్మనాభన్ సమాచారశాఖ కార్యాలయం వారు ఉద్యోగులను అమెరికా పంపి అక్కడి పరిస్థితులను వారు తెలుసుకోడానికి అవకాశం కల్పించే కార్యక్రమం కింద మూడు నెలలు అమెరికాలో పర్యటించడానికి రేపు బయలుదేరి వెళ్ళుతున్నారు.

ఏమి కొంతకాలం తమిళ వారపత్రికలలో పనిచేసి, తర్వాత ఆల్ ఇండియా రేడియోలో చేరి, పిమ్మట 1951 లో అమెరికా సమాచారశాఖలో చేరి పనిచేస్తున్నారు.

టెక్స్టు పుస్తకాల ప్రచురణ

పబ్లిషర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి

విజయవాడ, ఆగస్టు 18—ఆంధ్ర బుక్సెల్లర్స్ పబ్లిషర్స్ అసోసియేషన్ సమావేశం 18 వ తేదీ సాయంకాలం నాలుగు గంటలకు విజయవాడలోని రామమోహన లైబ్రరీలో జరిగింది.

ఎలిమెంటరీ స్కూలు పుస్తకాలు మొదలు అన్ని టెక్స్టు పుస్తకాలను ప్రభుత్వమే ప్రచురించడానికి పూనుకొనడంవల్ల సుమారు నలభై సంవత్సరాలు క్రమేణా వృద్ధి పొందుతున్న పబ్లిషింగ్ వ్యాపారం పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం కలదని సూచిస్తూ తీర్మానం చేశారు. ఇందువల్ల వేలకొలది జనులకు జీవనోపాధి పడిపోగలదని, కనుక ప్రభుత్వం తన సంకల్పాన్ని విరమించుకొనవలసిందని తీర్మానంలో విజ్ఞప్తి చేశారు.

ఇదివరలో అప్రూవ్ చెయ్యబడిన పుస్తకాలను కొత్త ఉత్తరువుల కనుగుణంగా పునర్ముద్రించవలసిందిగా 1954 వ సంవత్సరం మే 19 వ తేదీ గెజిట్లో ప్రభుత్వం కోరిందని, ఆ పుస్తకాలను పునర్ముద్రించడం సాధ్యం కాదని, టి బి. ఏ. 47 వ నిబంధన ప్రకారం పునర్ముద్రణం అవసరం లేదని తెలియజేస్తూ మరొక తీర్మానం చేశారు. పునర్ముద్రణం అవసరం లేకుండానే వాటిని ఆమోదించవలసిందిగా అర్థించారు.

ఈ విషయాలను స్వయంగా తెలియజెయ్యడానికి విద్యామంత్రి వద్దకు, విద్యాశాఖ డైరెక్టర్ వద్దకు కొందరు సభ్యులను రాయబారం పంపడానికి నిర్ణయించారు.

రేడియో

(ఆగస్టు 23, మంగళవారం)

విజయవాడ : 357.1 మీటర్లలో

6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా); 7-15 మద్రాస్ రికార్డు; 7-30 మద్రాస్ వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు-హిందీపాఠం; మనశరీరము: కియ-ప్రసంగం; 1-0 మద్రాస్ రికార్డు; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాస్ రికార్డు; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు-ఉత్తమ గ్రంథములు: ప్రసంగం: వి. లక్ష్మీనారాయణ శాస్త్రి; బృందగానము; పాఠశాల దినచర్య; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు – చరిత్రలోని మార్పిన ఘట్టములు: స్వాతంత్ర్య యుద్ధము—ప్రసంగం; బృందగానం; గ్రామపంచాయతీలు: పంచాయతీ సమావేశం-ప్రసంగం; సాయంత్రం 5-30 తిమ్మ గారికతశాస్త్రి (వీ); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు; వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం – తవలోబాను వాక్చిత్రము – జంధ్యాల రుక్మిణీనాథశాస్త్రి; ఏవిశేషేమిటి? వ్యవసాయసోష్టి: ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం – పురాణకాలక్షేపం; 7-30 (రి); 7-40 లోకభ్రమణము-సమిష్టి ఎమ్. ఫణిరామారావు, ఎమ్. రామనాచార్యులు వెంపటి శ్రీనివాసమూర్తి; 8-0 డి. శ్యాముల (గా), అన్నవరపు రామస్వామి (వ), డి. రామమోహనరావు (మృ); 9-0 (ఆం. వా); 9-35 విప్పర్తి మిరాబాయి (వా); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) : 270.3 మీటర్లలో

6-50 స్వాగతం; 6-55 నేటి కార్యక్రమముల వివరణ; 7-30 ఎస్. కె. మూర్తి; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మహిళామండలి—పదనరామాయణం, రచన: శ్రీనివాస శిరోమణి; సంఘసంస్కరణం: స్త్రీ సదనాలు-ప్రసంగం: వి. శ్యామలాదేవి; మంగళం; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం 5-30 ఎస్. రవీంద్రన్ (వీ); 6-0 (ఆం. వా) – స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-25 దమయంతి నటరాజన్; 6-35 జ. సీత; 7-30 (రి), 9-0 (ఆం. వా); 9-15 హిందీ పాఠం; 9-30 ఆర్. గురుమూర్తి; 10-0 (న్యూ. రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) : 211.3 మీటర్లలో

7-0 (తె. వా) – వాతావరణ సూచన; 7-15 (రి); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (న్యూ. రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 వినయ విద్యాలయ (సా), 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం 6-15 ప్రాంతీయవార్తలు; 6-25 (న్యూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ

(మిగతా 7 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

కార్యక్రమం; 7-45 మాయవరం ఎస్. రాజం (తిరుచ్చినుండి రిలే); 9-30 లలితాగీతము (తిరుచ్చినుండి రిలే); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ : 411.0 మీటర్లలో

6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 శారదాశ్యామ అయ్యంగార్ (వీ); 7-45 బి. కమలాకర్ (భ. గీ); 8-0 (ఆం. హిం. వా); 8-30 బాపూరావ్ జోషి (ల); మధ్యాహ్నం 12-30 (రి); 1-0 (రి); 1-50 (తె. వా); 3-45 పాఠశాలలకు (హిం); సాయంత్రం 5-30 బాపూరావ్ జోషి (ల); 5-50 బి. కమలాకర్ (గీ. భ); 6-30 (న్యూ. రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ – జానపదగీతాలు: పి. వి. విఠల్; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—హైదరాబాద్లో కాయధాన్యములపంట: ఉలవలు-(ప్ర); సద్గురు బా. వి. ప్ర. (ప్రాంతము నుండి) త్రైమాసిక నివేదిక – సంగీతపాఠం: జాతీయ గీతము; 8-0 పుస్తక సమీక్ష; 8-15 శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 8-20 గీతావళి: పి. వి. విఠల్; 8-30 శారదా శ్యామ అయ్యంగార్ (వీ); 9-0 (ఆం. ఉ. వా); 9-30 నాటికా వాటిక (హిం) కె. ఆర్. భట్నాగర్; 10-0 బాపూరావ్ జోషి (ల); 10-30 ప్రసార సమాప్తి.





...రాను పేర్కొనడం ... వ్చారు. ... తీసుకొని, పొరుగుదేశాల అను ... మందుకుపోయే మత్స్యేమారాల్ని మాచిమ్తున్నారని అన్నారు. కేవలం ... "...సాల్ట్" అను మాటలు గోవా కేరు మార్పు... లో వైన...

ఆంధ్రరాష్ట్రంలో ప్రెసిడెంట్ ప్రసాద్ పర్యటన

రాష్ట్రాలమధ్య వాణిజ్యంపై అమ్మకం పన్ను

ఆంధ్రరాష్ట్రం వసూలు చేస్తూనే వుండగలదట

కర్నూలు, ఆగస్టు 20 — దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలకు ఆమోదకరమైన ఒడంబడిక జరిగేవరకు రాష్ట్రాలమధ్య జరిగే వాణిజ్యంపై అమ్మకంపన్నును ఆంధ్ర ప్రభుత్వం వసూలుచేస్తూనే వుంటుందని నేడు ఇక్కడ తెలియవచ్చింది.

ఈ అమ్మకం పన్నును విధించడాన్ని విరమించాలని కేంద్రం చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినప్పటికీ, అన్ని రాష్ట్రాలుకూడా అందుకు అంగీకరించి వుండాలనే షరతును ఆంధ్రప్రభుత్వం పెట్టిందని తెలియజేస్తున్నారు. రాష్ట్రాలమధ్య అమ్మకం పన్నును విరమించడంవల్ల ఆంధ్రప్రభుత్వానికి 35 లక్షల రూపాయల ఆదాయాన్ని సాలీనా కోల్పోవలసివస్తుందని అంచనా వేశారు కూడా.

సమృద్ధిగా ఆహారధాన్యాల నిల్వ

ఇండియా ఉపమంత్రి భాషణ

అహమ్మదాబాద్, ఆగస్టు 18 — దేశంలోని ఆహార పరిస్థితికి వరదలవల్లగాని అనావృష్టివల్లగాని ఎటి భయంలేదని ఇండియా ప్రభుత్వం ఆహారశాఖ ఉపమంత్రి శ్రీ ఎమ్.వి. కృష్ణప్ప నేడిక్కడ అన్నారు, ఇండియా ప్రభుత్వం చాలినంతగా ఆహారధాన్యాలను నిలవచేసి వుంచిందని, ధాన్యాల ధరలు పెరిగిపోకుండా చూడగలదని ఆయన పేర్కొన్నారు.

శ్రీ ఎమ్. వి. కృష్ణప్ప మాట్లాడుతూ, రెండవ పంచవర్ష ప్రణాళికలో దేహారోగ్యాన్ని కాపాడే పాలు, పళ్లు, చేపలు-మొదలైనవాటి ఉత్పత్తిచేయడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వబడుతుందని కూడా వివరించారు.


Manufacturers of
Building Iron Materials
Apply to:
SRI DHANALAKSHMI IRON WORKS
MADURAI (S. INDIA)
(ESTD. 1933)

మదరాసు బ్రాడ్వేటాకీస్‌లో
ఏ. వి. ఎమ్. వారి
సంఘం (తెలుగు)
వైజయంతిమాల, అంజలీదేవి, నాగయ్య, ఎన్. టి. రామారావు నటించినది.
రోజు 3 ఆటలు : 2.15; 6 & రా. 9.45

ఏం, తలనొప్పి కొనుటకు వెడుతున్నారా?

సారిడన్
నొప్పిని పోగొట్టును
ఒక బిళ్ల 2 అణాలు

స్థాపితము: 1920 సం॥రం.
సమస్త చర్మవ్యాధులకు, తెలుపు మచ్చలు (బొల్లి) వగైరాలకు చికిత్సానిపుణులు. శేట్లాగు, సలహా ఉచితము.
రెడ్డి & కో, (రిజిస్టర్డు)
గోపాలపురం, తూ.గో. జిల్లా (వయా) తణుకు.



కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవంనాడు పురప్రముఖుల సంఘం ప్రెసిడెంట్ ప్రసాద్ గౌరవార్థం విందు చేసి ఆయనకు రజత పేటికలో స్వాగతపత్రాన్ని సమర్పించారు



కర్నూలులో జరిగిన పావల ప్రదర్శనంలో గెలుపొందినవారికి బహుమతి నిస్తున్న ప్రెసిడెంట్ ప్రసాద్

రాజభవన్‌లో ప్రెసిడెంట్ విందు చేసినప్పుడు నృత్యం చేసిన బాలికలు



కర్నూలుజిల్లా కాంగ్రెసు కమిటీ తరఫున ఒక రాయబారవర్గం ప్రెసిడెంట్ ప్రసాద్‌ను కలుసుకొని మెమొరాండం సమర్పించినప్పటి ఫోటో



విజయవాడలో ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌గారికి ముఖ్యులను పరిచయం చేసిన తర్వాత సభకు వచ్చిన లక్షన్నర ప్రజలను చూస్తున్న ప్రెసిడెంట్



విజయవాడ బహిరంగసభలో ప్రెసిడెంట్ ఉపన్యసిస్తున్నప్పటి ఫోటో

ఇద్దరు భార్యలుంటే ఉద్యోగం లేదట

బొంబాయి ప్రభుత్వం కొత్త ఉత్తరువు

పూనా, ఆగస్టు 19 — ఒకభార్య బ్రతికి వుండగా ఇంకో భార్య ఉన్నవారికి ప్రభుత్వోద్యోగానికి అర్హత లేకుండా చేసే ఒక ఉత్తరువును బొంబాయి ప్రభుత్వం రూపొందించిందని బొంబాయి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ నేడు వెల్లడించారు.

మహమ్మదీయ శాసనాలనుబట్టి ఒకరికంటె ఎక్కువమందిని పెళ్ళిచేసుకొనగల ముస్లింలకు ఈ ఉత్తరువు ఎలా వర్తించగలదని ప్రశ్నించగా ఎందుకు వర్తించకూడదు? అని ఆయన అడిగారు.

ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యుల ఎన్నిక

వడ్డాది, మాడుగుల నియోజకవర్గాలనుంచి

విజయనగరం, ఆగస్టు 17 — వడ్డాది నియోజకవర్గంనుంచి శ్రీ కె. యస్. యస్. పట్నాయక్ (విజయనగరం పట్టణకాంగ్రెసు సంఘ ప్రధాన కార్యదర్శి)గారు, మాడుగుల నియోజకవర్గం నుంచి శ్రీ బి. వి. సంజీవరావుగారు. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘానికి సభ్యులుగా పోటీలేకుండా ఎన్నికైనారు.

కర్నూలులో కుంభవృష్టి

ఆలూరువద్ద తుంగభద్ర దిగువ కాలువకు పెక్కుచోట్ల గండ్లు పడ్డాయట

కర్నూల్, ఆగస్టు 21 — కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలో విపరీతంగా వర్షాలు కురవడంవల్ల తుంగభద్ర దిగువ కాలువకు ఆలూరు సమీపంలో పెక్కుచోట్ల గండ్లుపడ్డాయని, దీనివల్ల తుంగభద్ర రిజర్వాయరునుంచి ఈ కాలువకు నీరు వదలడం తాత్కాలికంగా ఆపివేయబడిందని ఇక్కడికి చేరిన అధికార వార్తలు తెలుపుతున్నాయి.

తుంగభద్ర దిగువకాలువ తాలూకు పిల్లకాలువలలో నీరు పొర్లిపారుతూ, భూములను ముంచివేశాయని కూడా వార్తలు వస్తున్నాయి.

దిగువ కాలువగండ్లు పూడ్చడానికి ప్రాజెక్టు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరమ్మతు చేయడానికి కనీసం పదిరోజులు పడుతుందని తెలుస్తున్నది.

కర్నూలులో కుంభవృష్టి

నిన్న రాత్రి కర్నూలులో కుంభవృష్టి కురిసింది. నిన్న వుదయం 8—0 గంటలనుంచి నేడు వుదయం 8—0 గంటల వరకు దాదాపు 10 దుక్కుల వర్షం కురిసింది. కర్నూలులో గడచిన జనవరి నుంచి ఇంతవరకు మొత్తం 53 దుక్కుల వర్షం పడింది. ఇది ప్రతిసారి వచ్చే మామూలు వర్షం కంటే దాదాపు 25 దుక్కులు ఎక్కువన్నమాట.

పట్టణంలో పల్లపు ప్రాంతమంతా జలమయమైంది. కొన్ని చోట్ల నడుంలోతు నీరు కూడా వుంది. గుడిసెలలో వుండేవారు ఎప్పటిలాగే చాలా ఇబ్బంది పడుతున్నారు. వారు గుడిసెలను వదిలి మరొక స్థలానికి వెళ్ళవలసి వచ్చింది.

కొన్ని రోజులుగానే రాజధాని వాసులు వానదెబ్బకు తట్టుకోలేక పోతున్నారు. నిజానికి ప్రతియిల్లూ ఉరుస్తున్నదనే అనాలి. కలవాడు, లేనివాడు అనే భేదంలేకుండా ప్రతివారి ఇళ్ళూ ఉరిశాయి. అందరూ వానకు తడిసినవారే.

అందరికన్న ఎక్కువ కష్టపడుతున్నవారు జగ్‌జీవన్ నగర్, ప్రకాశం నగర్ వాస్తవ్యులు. ఈ నగరాలు కట్టి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. ఇక్కడ అలవాటులో వున్న ఇంటిపై కప్పుల పద్ధతే ఇంతగా ఇవి ఉరవడానికి కారణమని అనుకుంటున్నారు.

వారం రోజులుగా వర్షాలు కురవడంవల్ల కొన్ని ఇళ్ళ గోడలు కూలిపోయాయి. ఒక హోటలు గోడకూడా కూలిపోయింది.

తుంగభద్ర, హంద్రీ నిండు ప్రవాహంతో వున్నాయి.

మంత్రి శ్రీ నాగేశ్వరరావుగారి పరిశీలన

స్థానిక స్వపరిపాలన శాఖా మంత్రి డాక్టర్ ఎ. బి. నాగేశ్వరరావుగారు నేడు మునిసిపల్ కమిషనర్ శ్రీ ఆర్. లక్ష్మీపతిగారితో పాటు పట్టణంలోని బుధవారపేట, వడ్డెగేరి, గుడారాలు మున్నగు పల్లపు ప్రాంతాలను, కొత్తగా కడుతున్న ఇళ్లను పరిశీలించారు.

వానసీరు తుంగభద్ర హంద్రీనదులలో పడేట్టు రోడ్లకు ఇరువైపులా మురుగుకాలువలు కట్టాలని మంత్రి మునిసిపల్ అధికారులకు సలహా యిచ్చారు.

ఉభయ దేశాల శ్రేయస్సుదృష్ట్యా పశ్చిమ జర్మనీతో మామూలు పరిస్థితులలో సంబంధాలు పెట్టుకోవడం పోలెండ్ అభిమతమని పోలెండ్ తాత్కాలిక విదేశాంగమంత్రి ప్రకటించారు.

జెనీవాలో శనివారంనాడు అమెరికా, చైనాల ప్రతినిధులు 9వ సారి సమావేశమై గంటన్నరసేపు చర్చలు జరిపారు.

మూడవ ఉక్కు ఫ్యాక్టరీ

బ్రిటిష్ నిపుణుల నివేదికపై త్వరలో ఢిల్లీ నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 20 — ఇండియాలో మూడవ ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పే విషయంలో బ్రిటిష్ సాంకేతిక నిపుణుల కమిటీ అందజేసిన నివేదికను భారీ పరిశ్రమల సమస్యలు పరిశీలించే మంత్రివర్గ ఉపసంఘం సోమవారంనాడు చర్చించగలదని తెలుస్తున్నది. గత గురువారం నాడే ఇనుము, ఉక్కు శాఖ వారికి యిది చేరింది. ఉన్నత స్థాయిలో దానిని పరిశీలించడం త్వరితగతిని జరగగలదని భావిస్తున్నారు.

ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు ఉద్దేశిస్తున్న మూడు స్థలాల దుర్గాపూర్, బెర్మో, సింద్రీలలో వున్న సౌకర్యాలు, వాటికి గల మంచి చెడ్డలను ఈ నిపుణులు వరసగా, ప్రభుత్వం తుది నిర్ణయం చేయడానికి అనువుగా ఈ నివేదికను బ్రిటిష్ నిపుణులు తయారు చేసినట్లు తెలుస్తున్నది. రూర్కేలా, భిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీలకు సంబంధించిన పూర్తి సమాచారం, అనుభవం కూడా కేంద్ర ప్రభుత్వానికి కలదు కనక, బ్రిటిష్‌వారి ద్వారా ఏర్పాటు కానున్న మూడవ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో త్వరితంగానే ఒక నిర్ణయానికి రాగలరని విశ్వసించ బడుతున్నది.

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ పథకం

సరిహద్దుగాంధీని ఒప్పించడానికి ప్రయత్నం

పెషావర్, ఆగస్టు 19 — పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ తర్వాత నెలకొనే ఏకరాష్ట్రంలో సరిహద్దు రాష్ట్ర ప్రజలకు తగిన రక్షణ కలిగించ లేకపోతే తన వాదానికి హామీ యిస్తానని సరిహద్దురాష్ట్ర ముఖ్యమంత్రి సర్దార్ బహదూర్ ఖాన్ నేడు ప్రకటించాడు.

పశ్చిమ పాకిస్తాన్ ఏకరాష్ట్రంలో సరిహద్దు రాష్ట్ర ప్రజలకు అవసరమైన హక్కులు, రక్షణలు, సౌకర్యాలు కలిగించడంలో తనతో సహకరించవలసిందని ముఖ్యమంత్రి రెడ్‌షర్ట్ నాయకుడు ఖాన్ అబ్దుల్ గప్పార్‌ఖాన్‌ను కూడా కోరాడు.

పాకిస్తాన్ రహదారిశాఖామంత్రి డాక్టర్ ఖాన్‌సాహెబ్ నిన్న కరాచీనుంచి ఇక్కడికి రావడంలో చాల ప్రాధాన్యముందని ఇక్కడి రాజకీయవర్గాలవారు తెలుపుతున్నారు. తను ప్రజలను కలుసుకుని పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ ప్రణాళికను వారికి నచ్చజెప్పి, వారి సహకారాన్ని పొందుతానని డాక్టర్ ఖాన్ సాహెబ్ సూచించాడు.

పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రంలో సరిహద్దు రాష్ట్ర ప్రజల హక్కులను గురించి తను గప్పార్ ఖాన్ తో చర్చించనున్నానని, అదయినా గప్పార్‌ఖాన్ పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణకు అంగీకరించే స్థితిలో వుంటేనే తను గప్పార్‌ఖాన్‌తో సంభాషించగలనని సరిహద్దురాష్ట్ర ప్రధాని అన్నాడు.

"గప్పార్‌ఖాన్ ఏకీకరణను సూత్రప్రాయంగా అంగీకరిస్తే నేనేవెళ్ళి ఆయనతో సంభాషించడానికి సిద్ధంగా వున్నాను. అప్పుడైతే ఇద్దరూ కూచుని సరిహద్దురాష్ట్ర ప్రజలకు అవసరమైన రక్షణ లేమిటో, సౌకర్యాలేమిటో, హక్కులేమిటో ఒక జాబితా సిద్ధపరచవచ్చు." అని ముఖ్యమంత్రి సర్దార్ బహదూర్‌ఖాన్ నిన్న కోహట్‌లో ప్రసంగించాడు.

కాని, సరిహద్దు గాంధీ తన వైఖరిని మార్చుకునే సూచనలేమీ కనిపించడంలేదు. పైగా మిక్కిలి పఖ్తూనిస్తాన్ నెలకొనాలని పట్టుబడుతున్నాడు.

మాజీ ముఖ్యమంత్రి సర్దార్ రషీద్ పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ బిల్లుకు సవరణ ప్రతిపాదించనున్నాడు.

ఇప్పటి గవర్నర్ రాష్ట్రమైన పంజాబ్ ప్రజలు మినహా ఇతర రాష్ట్రాల, సంస్థానాల, ఇతర ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను గవర్నర్-జనరల్ రెఫరెండం ద్వారా తీసుకోవాలని ఈ సవరణలో తెలుపబడింది.


మెత్తటి శిరోజములకు చక్కటి చూపులకు
స్వస్తిక్
పెర్ఫ్యూమ్డు కాస్టరు ఆయిల్
ఇది అత్యుత్తమమైనది
ఇది స్వస్తిక్ ఆయిల్ మిల్స్ ఉత్పత్తి
SHILPI S.O.M-243 Telugu

గర్భిణి
మీరు ఆరోగ్యమైన శిశువు కలగాలంటే, గర్భధారణ కాలంలోనే తల్లిని జాగ్రత్తగా చూడండి. అందుకే గర్భిణి ఉద్దేశింపబడింది. గర్భధారణం తొలిమాసంనుంచే గర్భిణి యిస్తుండాలి.
అందరు కెమిస్టులవద్ద 6 ఔన్సుల సీసాలలో మాత్రమే
THE GARBHANI LABORATO
MADRAS - 23.

మోసపోవద్దు - డబ్బాలలో సీలుకాబడిన బార్లీనే కొనండి
విడిగా లభించు బార్లీ ధూళితో కూడి పురుగుపట్టి మీ ఆరోగ్యమునకు భంగము చేయును. కాబట్టి పరిశుద్ధత, తాజాదనము చెడకుండా ఆరోగ్యప్రదముగు రీతిని డబ్బాలలో సీల్ కాబడిన రాబిన్సన్స్ పెర్ల్ బార్లీనే కొని మీ ఆరోగ్యమును సంరక్షించుకొనండి.


రాబిన్సన్స్ పెర్ల్ బార్లీనే కోరండి
ప్రతి బార్లీగింజ పరిశుద్ధమైనది
BPL 277

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 197
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
23-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

లంకపౌరుల తహతహ
—గోవా సత్యాగ్రహంలో చేరడానికి

సీతాపూర్, ఆగస్టు 21— గోవాలో పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చెయ్యడానికి తాను, తన మిత్రులు కొంతమంది సిద్ధంగా వున్నట్లు ఒక సింహళ పౌరుడు తనకు జాబు వ్రాసినట్లు పండిట్ నెహ్రూ నేడిక్కడ తెలియజేశారు.

సత్యాగ్రహంతో ప్రభుత్వానికేమీ సంబంధం లేదని, కాని ఎక్కడ అన్యాయం జరిగినప్పటికీ సత్యాగ్రహం చెయ్యడానికి ప్రతివ్యక్తికీ హక్కుకలదని ఆయన అన్నారు.

బ్యాంకి అవార్డు కమిషన్ సూచనలకు ఢిల్లీ పూర్తి ఆమోదం

అప్పీలు ట్రిబ్యునల్ నిర్ణయించిన జీతాలు 1954 ఏప్రిల్ నుంచి చెల్లింపు

పండిట్ నెహ్రూ యువక రక్తం

సీతాపూర్, ఆగస్టు 21—ప్రధాని పండిట్ నెహ్రూ నేడిక్కడ ప్రసంగిస్తూ, తాను యువకుడుగా వున్నప్పటి సంఘటనలను గురించి జ్ఞాపకం చేసి, ఇప్పుడు తాను ఢిల్లీలో రెండు అంతస్తుల మేడలో బందీగా వున్నానని, ఫైళ్ల తిరగవేసే "బాబూజీ" పని మాత్రమే తాను చెయ్యవలసివచ్చిందని పేర్కొన్నారు.

ఆయన యింకా ఇలా అన్నారు: "బాబూజీ" పని అంటే నాకు ఏవగింపు అది విడిచిపెట్టి పారిపోవాలని ప్రయత్నిస్తూ వుంటాను. అనేకమంది ప్రభుత్వోద్యోగాలు కావాలని వస్తూ వుంటారు కాని మనం ఆశించే ఆర్థిక విప్లవాన్ని "బాబూజీ"లు సాధించలేరు. పరిపాలనను నిర్వహించడానికి ప్రభుత్వోద్యోగాలు అవసరమే కాని కాయకష్టం పడేవారు, విజ్ఞానవేత్తలు, ఇంజనీర్లు, ఓవర్‌సీర్లు మున్నగువారు మాత్రమే దేశ స్వరూపాన్ని మార్చగలుగుతారు."

గడ్కార్ కమిషన్ సిఫారసులపై పార్లమెంటులో ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 23— బ్యాంకి ఉద్యోగుల వేతనాల సమస్యపై గజేంద్ర గడ్కార్ కమిషన్ సిఫారసులను పూర్తిగా ఆమోదించడానికి ఇండియా ప్రభుత్వం నిర్ణయించిందని కార్మికమంత్రి శ్రీ కందూభాయ్ దేశాయ్ నేడు లోక్‌సభలో ప్రకటించారు. ఈ సిఫారసులను అమలుజరపడానికి ఉద్దేశించిన శాసనాలు త్వరలోనే జరగగలవని కూడా సూచించారు.

కార్మికశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ ఆబీదాలీ రాజ్యసభలో కూడా యిదే ప్రకటనను చేశారు.

గజేంద్ర గడ్కార్ కమిషన్ నివేదిక నేడు పార్లమెంటుకు అందజేయబడింది కూడా. ఆ నివేదికలో జరిగిన ప్రధానమైన సిఫారసులు యివి.

(1) కొన్ని మార్పులకు లోబడి, అప్పీల్ ట్రిబ్యునల్ నిర్ణయాలను అన్ని 'ఏ' తరగతి (దేశీ, విదేశీ) బ్యాంకీలకు, అన్ని 'బి' తరగతి (ఇంపీరియల్ బ్యాంకి, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా) బ్యాంకీలకు, కొన్ని 'సి' తరగతి బ్యాంకీలకు వర్తింపజేయాలి. ఇది కూడా 1954 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి అమలు జరగాలి.

(2) సవరించబడిన ప్రభుత్వ నిర్ణయం ప్రకారం "నాల్గవ ప్రాంతాన్ని" ఆ ప్రాంతానికి నిర్ణయించిన వేతనాల ప్రమాణం, కరువు భత్యంతో సహా వెంటనే ధృవపరచాలి.

(3) 'బి', 'సి' తరగతి రాష్ట్రాలలో (ఢిల్లీ, అజ్మీర్, కూర్గు మినహా) 30 వేలు, అంతకు తక్కువ జనాభా వున్న ప్రాంతాలకు అవార్డును వర్తింపజేయరాదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవరించాలి. తిరువాన్కూర్-కొచ్చిన్‌లోని ప్రాంతాలకు మాత్రమే. అది కూడా రెండు సంవత్సరాలవరకు మాత్రమే మినహాయింపు జరగాలి.

(4) అన్ని 'ఏ' బ్యాంకీలు, 'బి' బ్యాంకీలు (ఇంపీరియల్ బ్యాంకి, యునైటెడ్ బ్యాంకి మినహా) కొన్ని 'సి' తరగతి బ్యాంకీలన్నింటికీ, ఒకటి, రెండు, మూడు ప్రాంతాలలోని గుమాస్తాలకు, కింది సిబ్బందికి అప్పీల్ ట్రిబ్యునల్ వారు నిర్ణయించిన కరువు భత్యం స్కేల్సును అమలు జరపాలి.

పైన వివరించిన బ్యాంకీలకు నాల్గవ ప్రాంతంలో వున్న బ్రాంచి ఆఫీసులలో మాత్రం, అవార్డులో ప్రభుత్వం సవరించిన ప్రకారం వున్న రేట్లు అమలులో వుండాలి.

(5) నాలుగులో వివరించినవి కాక మిగిలిన "సి" "డి" తరగతి బ్యాంకీలు, తిరువాన్కూర్-కొచ్చిన్‌లో ఇన్‌కార్పొరేట్ అయినవి, తమ ఉద్యోగులతో ఒడంబడికలకు వచ్చినప్పుడు కూడా గవర్నమెంటు నిర్ణయించిన రేటు అమలులో వుండగలవు.

(6) తిరువాన్కూర్-కొచ్చిన్‌లోని బ్యాంకీలు మినహా, "డి" తరగతి బ్యాంకీలు 1959 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 'సి' తరగతి బ్యాంకీలు కాగలవనే ఏర్పాటు తోసివేయబడింది. 1959 మార్చి ఆఖరుకు ఈ బ్యాంకీల పరిస్థితిని కొత్తగా పరిశీలించి, వాటిని 'సి' తరగతి బ్యాంకీలుగా పరిగణించవలసినదీ, లేనిదీ తెలుసుకోవాలి.

(7) 1959 మార్చి ఆఖరుకు అన్ని 'డి' తరగతి బ్యాంకీలతో సహా, తిరువాన్కూర్-కొచ్చిన్‌లోని బ్యాంకీల ప్రత్యేక సమస్యల పరిశీలనకు ఒక కమిషన్‌ను నియమించాలి.

(8) ప్రభుత్వ నిర్ణయంలో మినహాయింపు చేయబడిన యునైటెడ్ బ్యాంకి, 'బి' తరగతి బ్యాంకీగా శాస్త్రి అవార్డును 1955 ఆగస్టు 1 వ తేదీనుంచి కొన్ని షరతులకు లోబడి అమలు జరపాలి. మూడు సంవత్సరాల లోగా దాని ఆర్థిక పరిస్థితులను ట్రిబ్యునల్ ద్వారా పరిశీలింపజేయాలి.

(9) ఏడు బ్యాంకీలలో ఉద్యోగులకు, యజమానులకు మధ్య జరిగిన ఒడంబడికలను ప్రభుత్వం ధృవపరచి, అమలు జరపాలి.

బ్యాంకీల వ్యవహారాలలో ఖర్చులకు సంబంధించిన కొన్ని సూచనలను కూడా జరిగినవి. వానిలో అప్పులు, అడ్వాన్సులమీద తీసుకొనే రేట్లను పెంచడం, కొన్ని రకాల అడ్వాన్సులు, డిపాజిట్ రేట్లకు గరిష్ఠ ప్రమాణాల నిర్ణయం, పెద్ద అధికారుల వేతనాలను కంట్రోలు చేయడంవంటివి, వున్నవి. వీటిని ప్రభుత్వం విడిగా పరిశీలిస్తున్నదని, వాటి విషయంలో కూడా ప్రభుత్వం తగిన చర్య తీసుకొనగలదని కార్మికమంత్రి శ్రీ కందూభాయ్ దేశాయ్ వివరించారు.

ఈ సిఫారసులను చేయడంలో జస్టిస్ గజేంద్ర గడ్కార్ చేసిన కృషికి మంత్రి శ్రీ దేశాయ్ అభినందనలు తెలియజేశారు. బ్యాంకు వివాదంలోని ఉభయ వర్గాల మధ్య సామరస్యం సాధించడానికి ఆయన జయప్రదమైన కృషి చేశారని, భవిష్యత్తులో బ్యాంకి యజమానులు, కార్మికులు సుహృద్భావంతో వ్యవహరించగలరనే ఆశాభావాన్ని కూడా ప్రకటిస్తూ, "అదే దేశాభ్యుదయానికి చక్కని మార్గమని కూడా" అన్నారు.

లేబర్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పులో ప్రభుత్వం చేసిన మార్పులను, వాటిని పరిశీలించడానికి గత సెప్టెంబర్‌లో ఈ కమిషన్‌ను నియమించడానికి సంబంధించిన వివరాలను సభవారికి వివరించారు వివిధబ్యాంకీల

(మిగతా 2 వ పేజీలో)

తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణ మైసూరు రాష్ట్రానికే వుండాలట

దానిపై ఆంధ్రరాష్ట్రం పెత్తనం ఒప్పుకోమని శ్రీ నిజలింగప్ప ప్రకటన

బళ్లారి సమస్య శాశ్వతంగా పరిష్కారమై పోయిందని మైసూర్ ముఖ్యమంత్రి ప్రసంగం

బెంగుళూరు, ఆగస్టు 21— కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, తుంగభద్ర ప్రాజెక్టును మైసూరు రాష్ట్రమే నిర్వహించాలిగాని, ఆంధ్ర రాష్ట్రం నిర్వహించడానికి అవకాశం లేదన్నాడు.

ఈ ప్రాజెక్టు కింద సాగయ్యే భూమి ఎక్కువ భాగం కన్నడ ప్రాంతంలోనే వుందనే విషయాన్ని అంగీకరించాలని ఆయన అన్నాడు.

బళ్లారిని మైసూరులో చేర్చడం విషయమై పునఃపరిశీలన అవసరం లేదని, ఇదివరకే నిర్ణయమైన విషయాలపై వాద ప్రతివాదాలు వుండకూడదని మైసూరు ముఖ్యమంత్రి ఫజల్ అలీ కమిషన్‌కు ఇటీవలనే వ్రాశాడట.

"తుంగభద్ర ప్రాజెక్టు పని పూర్తయి నీటి పారుదల ప్రారంభమైనప్పుడు దిగువ కాలువ కింద సాగయ్యే భూమి కన్నడ ప్రాంతంలో నూటికి 80 వంతులు, ఆంధ్ర ప్రాంతంలో నూటికి 20 వంతులు వుండగలదు. ఎగువ కాలువకింద సాగయ్యే భూమి లెక్కలు చెప్పలేనుగాని, దానికింద సాగయ్యే భూమికూడా కన్నడ ప్రాంతమే హెచ్చుగా వుండగలదు." అని శ్రీ నిజలింగప్ప అన్నాడు.

బళ్లారి తమదేనట

బళ్లారి సమస్యపై జరుగుతున్న వాద ప్రతివాదాలను గురించి ఆయన ప్రస్తావించి, బళ్లారి మైసూరు రాష్ట్రంలోనే వుండాలన్నాడు. బళ్లారి జిల్లానుగాని, దానిలోని భాగాన్నిగాని ఆంధ్రులకివ్వడం న్యాయానికి, ధర్మానికి ప్రతికూలమని, వాంఛూ, మిశ్రాల నిర్ణయానికి ప్రతికూలమని అన్నాడు.

ఫజిల్ అలీ కమిషన్ కూడా బళ్లారినిగాని, మైసూరు రాష్ట్రంలోని మరే ప్రాంతాన్నిగాని ఆంధ్ర రాష్ట్రానికో, మరొక రాష్ట్రానికో ఇవ్వదలచదని తను అభిప్రాయపడుతున్నానని అన్నాడు ఫజిల్ అలీ కమిషన్ సెప్టెంబర్ ఆఖరుకు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయగలదని, దానిపై చర్చ పార్లమెంటులో నవంబర్ సమావేశంలో జరుగగలదని భావిస్తున్నానని అన్నాడు.

హైదరాబాద్ విభజన తప్పక జరగాలని ఆయన కోరాడు హైదరాబాద్ విభజన జరగనిదే దక్షిణ భారతంలో నూతన రాష్ట్ర నిర్మాణ సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదన్నాడు హైదరాబాద్ రాష్ట్ర ప్రజలే విభజనను కోరుతున్నారు గనుక, అది తప్పక జరుగాలన్నాడు. భారత దేశమంతా ఒకే ఖండం గనుక, ఏ రాష్ట్రమైనా తన వ్యక్తిత్వం రక్షించుకోవాలని భావించకూడదని, ఈ వ్యక్తిత్వం రక్షణ నూతన రాష్ట్ర నిర్మాణానికి అభ్యంతరం కాకూడదని అన్నాడు.

నిజాం నవాబు విశాలాంధ్రకు రాజప్రముఖ్‌గా నియమించబడవచ్చునని తను భావిస్తున్నానని, నిజాం నవాబును రాజప్రముఖుడుగా అంగీకరించడానికి పలువురు ఆంధ్ర ప్రముఖులు ఇష్టపడుతున్నారని, మైసూరు మహారాజా కర్ణాటక రాజప్రముఖుడవుతాడని అన్నాడు.

సంయుక్త కర్ణాటక రాష్ట్ర నిర్మాణానికి మైసూరు అడ్డుతగులుతున్నదనే దుష్ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ, ప్రస్తుతం అలాటి ప్రతిఘటనేమీ లేదని, లోగడవున్న అభ్యంతరం కూడా పరిగణించతగింది కాదన్నాడు సంయుక్త కర్ణాటక రాష్ట్ర నిర్మాణాన్నిగురించి మైసూరులో తీవ్రమైన ప్రతిఘటనేమీ లేదన్నాడు.

విశాలాంధ్ర, సంయుక్త కర్ణాటక రాష్ట్రాలు పరిపాలన జరపలేని పెద్ద రాష్ట్రాలు కావని, మహారాష్ట్రా అలాఅయితే కావచ్చునని, రెండు కర్ణాటక రాష్ట్రాలు, రెండు ఆంధ్ర రాష్ట్రాలు, రెండు మహారాష్ట్రాలు న్యాయంపోషకం కాజాలవన్నాడు. హైదరాబాద్ రాష్ట్రం అత్యంత విశాలమయ్యేపక్షంలో పరిపాలనాన్నంగా విభజింపవచ్చునని, నాలుగుకోట్ల జనాభాకు మించిన రాష్ట్రాల పరిపాలన సులభం కావని. రెండు, మూడు కోట్ల జనాభాగల రాష్ట్రాలు సరైనవేనని అన్నాడు.

ఆంధ్రరాష్ట్రం గొప్ప రాష్ట్రంగాను, ఉత్తమ రాష్ట్రంగాను కాగలదని తాను విశ్వసిస్తున్నానని, అది అభ్యుదయకర రాష్ట్రం కాగలదని, ధనసంపత్తి వనరులు దానికి చాలకలవని అన్నాడు.

అటవీ ప్రాంతాల సమస్యలాభివృద్ధి నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించవలసిందిగా కోరాలని తను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరనున్నానని, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సూచనకు అంగీకరిస్తే, కేంద్ర ప్రభుత్వానికేమీ అభ్యంతరం వుండదని, అటవీ ప్రాంతాలు ఐదు రాష్ట్రాలలో వున్నవని అన్నాడు.

బళ్లారి సంగతి మరల ఎత్తరాదట

మైసూరు ముఖ్యమంత్రి ప్రసంగం

మైసూరు, ఆగస్టు 21—మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్యా నేడు మైసూరు మంత్రివర్గానికి మైసూరు పౌరులు జరిపిన సన్మానానికి జవాబు చెబుతూ, బళ్లారిని మైసూరులో చేర్చడం విషయమై పునఃపరిశీలన అవసరం లేదని, ఒకసారి నిర్ణయం జరిగిన వాటిపై వాద ప్రతివాదాలు జరుగకూడదని తను ఫజిల్ అలీకి వ్రాసినట్లు తెలిపాడు.

బళ్లారి మైసూరులోనే వుండాలని ప్రజల ఏకగ్రీవాభిప్రాయం గనుక, ఆ విషయమై ఇక వాదవివాదాలు వుండగూడదన్నాడు.

ఫజిల్ అలీ కమిషన్ సిఫార్సుల ఫలితంగా మైసూరు రాష్ట్రం విస్తృతం కాగలదన్నాడు.

ఈ సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు తమ ప్రసంగంలో రాష్ట్రంలో విద్యా, పరిశ్రమల అభివృద్ధికి మంత్రివర్గం సాహసోపేతమైన చర్యలను తీసుకున్నందుకు ప్రశంసించారు.

గోవా సమస్యపై త్వరలోనే రాజ్యసభలో చర్చ

న్యూ ఢిల్లీ, ఆగస్టు 22—త్వరలోనే విదేశాంగ వ్యవహారాలపై చర్చ జరిగేటప్పుడు గోవా సమస్యపై చర్చించడానికి అవకాశముండగలదని నేడు రాజ్యసభలో అధ్యక్షుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు ప్రకటించారు.

ఏ మాత్రం హాని కలగకుండా అత్యంత ప్రయోజనకరం కాగల తరుణంలో ఈ చర్చ జరగగలదని ఆయన పేర్కొన్నారు.

గోవా అమరవీరులు
—నెహ్రూ జోహార్లు

సీతాపూర్, ఆగస్టు 21— నేడిక్కడ జరిగిన యు. పి. కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రధాని పండిట్ నెహ్రూ ప్రసంగిస్తూ గోవాలో అసువులు బాసిన వారికి కింది విధంగా జోహార్లు అర్పించారు:— "గోవా విముక్తి సాధన నిమిత్తం ప్రాణాలు అర్పించిన వారికి, నష్టపడినవారికి జోహార్లు అర్పించడం మన ప్రథమ కర్తవ్యం. వీరిలో గోవన్లు, భారతీయులుకూడా వున్నారు. పోర్చుగీసు పాలననుంచి విముక్తి పొందడానికి గోవా ప్రజలు పెక్కువిధాలుగా యత్నిస్తూ, యిడుములు పడుతున్నారని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.

"ఇటీవల మృత్యుగహ్వరం సమీపిస్తూ కూడా మన సోదరులు చూపిన అచంచల దీక్షను, ధైర్య సాహసాలను చూచి మన ప్రజలు చకితులైనారు. సాహసులైన ఈ సత్యాగ్రహుల మరణానికి, విచారించడం సహజమే అయినప్పటికీ, వీరిని చూచి మనం గర్వించాలని, హర్షించాలని నా అభిప్రాయం. మన సోదర దేశీయులు యిలా ఆదర్శప్రాయులు కావడం మనకు గర్వకారణం. మనందరం ఎప్పుడో ఒకప్పుడు మరణించవలసిన వారమే. కాని, దానిని ఎలా యెదుర్కొంటామనే దానినిబట్టి తరతమ భేదం యేర్పడుతుంది. మృత్యుభయాన్ని ధైర్యంగా ఎదిర్చినవారు ఆదర్శప్రాయులు."

గోవాపై మరికొన్ని ఆర్థిక నిర్బంధాలు

ప్రధాని పండిట్ నెహ్రూ సూచన

శాంతియుత పద్ధతులను మాత్రం విడనాడబోమని పునరుద్ఘాటన

సీతాపూర్, ఆగస్టు 21— గోవాపై ఇండియా ఆర్థిక నిర్బంధాలు విధించవచ్చునని ప్రధాని పండిట్ నెహ్రూ నేడిక్కడ సూచించారు. శాంతియుత విధానాల ద్వారానే గోవా సమస్యను పరిష్కరించి, గోవా ప్రజలకు పరాయి పాలననుంచి విముక్తి సాధించగలమనే విశ్వాసాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

యు. పి. కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన యింకా యిలా అన్నారు:

"అయితే ఈ విధానాల ద్వారా ఫలితం కలగడానికి చాలాకాలం పడుతుందని అనిపించవచ్చు. కాని చివరకు అవే కార్యసాధకములుగాను, ఒక విశిష్ట రీతిని ప్రవర్తిల్లతగు అంతర్జాతీయ సంబంధ బాంధవ్యాలకు తగినట్టుగాను నిరూపితం కాగలవని నా విశ్వాసం.

"ఘర్షణ కూడదనే ఉద్దేశంతో ఏది జరిగినా చూస్తూ వూరుకొనే వైఖరిని నేను కాని, మన ప్రభుత్వం కాని అవలంబించడం లేదు. ఇండియాపై దాడి జరిగినా దురాక్రమణ జరిగినా మన శాయశక్తులా దేశాన్ని రక్షించుకొంటాం, అందుకు మన రక్షణ బలాలను కూడా వినియోగించుకొంటాం. ఇందుకు తప్ప మనం యుద్ధానికి పూనుకోము.

"గోవాపై ఆర్థిక నిర్బంధాలను మనం విధించవచ్చు. మన మిదివరకే పెక్కు చర్యలు గైకొన్నాం. ఇక ముందు యింకా పెక్కు చర్యలు గైకొనవచ్చు. జాగరూకతతో ఆలోచించి మనం యితర చర్యలు కూడా గైకొనవచ్చు.

"ఇవన్నీ శాంతియుత విధానాలే. వెంటనే ఫలితాలు సాధించలేకపోయినా ఇవి పటిష్ఠమైన కాదు, పద్ధతులే.

"ఇండియాలో కూడా గోవా సమస్యను గురించి సరిగాను, స్పష్టంగాను ప్రజలు ఆలోచించ లేకుండావున్నారు. కొన్ని విదేశాలలో ఈ విధమైన తికమక మాత్రమే కాక, సమస్యను బుద్ధి పూర్వకంగా అపార్థం చేసికొనే ధోరణి కూడా కనబడుతుంది.

"కొన్ని విదేశాలలో ఈ విషయమై చెయ్యబడిన వ్యాఖ్యలు చదివి నేను ఆశ్చర్యపోయాను దానిని బట్టి, ఆసియా, ఆఫ్రికాలకు ఎంతో హాని కలిగించిన పాతకాలపు వలస మనస్తత్వమే అక్కడ యింకా గూడుకట్టుకొని వున్నట్లు స్పష్టపడుతున్నది.

"ఈ తికమకనుంచి మనం బయటపడి వాస్తవ విషయాలను స్పష్టంగా పరిశీలిద్దాం. గోవా విషయంలో మన లక్ష్యం ఏమిటి? కలోనియలిజాన్ని అన్నిచోట్ల ప్రతిఘటించే మనం ఇండియాలో ఒక చిన్న ప్రాంతమైన గోవాలో కలోనియలిజాన్ని సహించడం అసంభవం. గోవాను కైవసం చేసికొనే తలంపు మనకు లేదు. కాని ఒక చిన్న ప్రాంతంలో అయినా విదేశపాలన సాగడం ఆత్మగౌరవానికి, జాతి శ్రేయస్సుకు భంగకరం, అందులోను పోర్చుగల్‌వంటి అభివృద్ధి నిరోధకమైన, అమిత్రదేశం అక్కడ తిష్ఠవేసికొని వుండడం ప్రమాదకరం.

"గోవా ప్రజలు ఎవరు? వారు కూడా మన ప్రజలవంటివారే. పోర్చుగీసు జనాభా లెక్కల ప్రకారం అక్కడివారిలో నూటికి రెండు వంతుల మంది మాత్రమే పోర్చుగీసు మాతృభాషగా గలవారు. తక్కినవారు జాతిరీత్యాను, భాషరీత్యాను, యితర విధాలకూడా భారతీయులే. వారిలో మూడింట రెండు వంతుల మంది హిందువులు. తక్కినవారు కాథలిక్ క్రైస్తవులు. తక్కిన భారతదేశంలో కూడా రోమన్ కాథలిక్కులు కోట్లకొలదీ వున్నారు. వారందరు భారతీయులు గానే వున్నారు. గోవా ఆర్థిక వ్యవస్థ ఇండియా ఆర్థిక వ్యవస్థతో పెనవేసికొని వున్నది. ఈ విధంగా గోవా ప్రజలతో భారతీయులు తాదాత్మ్యం పొందడం అతి సహజం.

"కాని మన అభీష్టాన్ని గోవా ప్రజలపై రుద్దే వుద్దేశం మనకులేదు. తమ భవితవ్యాన్ని వారే నిర్ణయించుకోవాలి. వారిలో నూటికి 80, 90 వంతుల మంది గోవా విముక్తిని కోరుతున్నారు, అందువల్ల గోవాకు స్వాతంత్ర్యం సాధించడం, ఇండియా భూభాగంపైగల ఈ వలస చిహ్నాన్ని అంతరింపజెయ్యడం ప్రధానమైన విషయం.

"తమ భవితవ్యాన్ని గోవన్‌లే నిర్ణయించుకోవాలని వారికి మనం హామీ యిచ్చాం. వారి మతం విషయంలోను భాషల విషయంలోను, సంప్రదాయాల విషయంలోను హామీ యిచ్చాం.

"కాని గోవా ప్రజలు తమ అభిప్రాయాలను కూడా ప్రకటించుకోడానికి వీలులేని దుస్థితిలో వున్నారు. పోర్చుగీసువారు అక్కడ పోలీసు రాజ్యాన్ని నెలకొల్పారు వారికి విరుద్ధంగా ఏమి చెప్పినా దీర్ఘకాల కారాగారవాస శిక్షలు విధించబడుతున్నాయి, గోవన్‌లకు ప్రకటన స్వాతంత్ర్యం, కొన్ని పౌర స్వాతంత్ర్యాలు అంటే అంత చిక్కుండేదికాదు.

"గోవా సమస్య చిరకాలంనుంచి వున్నప్పటికీ ఇటీవల కొన్ని సంఘటనలు మన ప్రజలను ఆగ్రహావేశులను చేసినాయి. దీనిని మనం అర్థం చేసికోవచ్చు కాని, మనం తికమకపడి సరైన నిర్ణయం చేసికోలేని పరిస్థితి మాత్రం యేర్పడకూడదు. అందువల్ల చాలా శ్రద్ధగాను, జాగరూకతతోను మనమీ విషయాలన్నిటినీ పరిశీలించాలి.

"సుదీర్ఘమైన భారత దేశ చరిత్రలో పతనాభ్యుదయాలు చాలా కలిగినాయి. కాని సర్వస్వతంత్రాధికారాలు మాత్రం భారతీయుల చేతిలోనే వుండేవి. ఇండియాలో బ్రిటిష్, ఫ్రెంచి, పోర్చుగీస్‌వారి అధికారం నెలకొనడంతో భారత దేశ వ్యవహారాలను తొలిసారిగా విదేశీయులు నిర్వహించడం ప్రారంభమయింది. ఈ కలోనియలిజంవల్లనే ఇండియా మరొక దేశంపై ఆధారపడవలసి వచ్చింది. ఇండియాలో కూడా బ్రిటిష్‌వారి ప్రాబల్యం పెరిగిపోయింది. పోర్చుగీసు, ఫ్రెంచి స్థావరాలు చిన్నవైపోయినాయి. అయితే, బ్రిటిష్ వారి రక్షణ మూలానే యివి వర్ధిల్లుతూ వచ్చినాయి.

"విదేశ ప్రభుత్వాధికారాన్ని తోసిపుచ్చ

(మిగతా 2 వ పేజీలో)

గోవాలో ఇద్దరు జాతీయ వాదుల ఆత్మ బలిదానం

భారత పతాకను ప్రతిష్ఠించగా బుడతకీచులు కాల్పులు సాగించి, చిత్రవధ చేసినారట

ఆగస్టు 15 న పెద్దపెట్టున అరెస్టులు కూడా

గోవా సరిహద్దు ప్రాంతం, ఆగస్టు 21— గోవాకు స్వాతంత్ర్యం సాధించే లక్ష్యంతో ఆగస్టు 15 వ తేదీన ఉత్తర గోవాలోని బెర్డెజ్ జిల్లా ఎకోషీలో ఆగస్టు 15 వ తేదీన ప్రదర్శనలు జరిపిన గోవా జాతీయవాదులపై పోర్చుగీసు పోలీసులు కాల్పులు సాగించగా ఇద్దరు మృతిచెందినట్లు నేడిక్కడకు వార్త చేరింది.

వీరమరణం చెందినవారు శ్రీ కృష్ణ శంఖ శెట్టి (హోంబూర్డా నివాసి), శ్రీ శఖారామ్ మాలిక్. శ్రీ కృష్ణశెట్టి భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు తన యింటిపై ఎగురవేసిన భారత జాతీయ పతాకను దించివేయడానికి నిరాకరించగా పోర్చుగీసు పోలీసులు ఆయనను తుపాకికి బలిచేశారు. తర్వాత భారత పతాకను దించివేశారు.

గోవనుల తుపాకులకు వెరువక పోలీసులను ఎదిరించారు. శ్రీ శఖారామ్ మాలిక్ అనే వలంటీరు ముందుకువచ్చి జెండాను తిరిగి పైకెత్తారు. అంతట ఆయనను చిత్రవధ చేశారు. ఇతర జాతీయ వాదులు ముందుకు వచ్చి భారత జాతీయ పతాకకు తమ ప్రాణాలకు మించిన విలువ కలదని నినాదాలు చేస్తూ చిన్నచిన్న భారత పతాకాలను ఎవరికి వారు ఎగురవేశారు

పోలీసులు వారి నందరిని క్రూరంగా హింసించి, పంజిమ్ జెయిలుకు తీసుకొనివెళ్లారు. శ్రీ శివలింగ ఖోష్టవేకర్ పరిస్థితి విషమంగా వున్నది.

అమరవీరుడు శ్రీ కృష్ణశెట్టికి భార్య, చంటిపిల్ల, తల్లిదండ్రులు కలరు.

పంజిమ్ సమీపాన గల మెర్సెజ్‌లోను, కాంతాంబ్రెజ్‌లోను గోవా జాతీయ వాదులు ఊరేగింపు జరిపి "క్రాంతి" బులిటెన్‌లు పంచిపెట్ట పోర్చుగీసు వ్యతిరేక నినాదాలు చేస్తూ పంజిమ్ వీధులలో వూరేగింపు జరిపారు పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేసి మహాదారుణంగా కొట్టారు. సొయిరు దివాకర సాగున్, వైంగంకర్ లక్ష్మణ్ గాడే అనే వారలకు బలంగా గాయాలు తగిలినవి.

పోర్చుగీసు అధికారులు ఎంత దమననీతిని ప్రదర్శిస్తున్నప్పటికీ గోవా ప్రజలు స్వాతంత్ర్యోద్యమాన్ని ఉత్సాహంతో కొనసాగిస్తున్నట్లు వార్తలు ఎడంపెడంగా చేరుతున్నవి.

సెప్టెంబర్ 11 వ గోవాలో భావేశిష్యుని సత్యాగ్రహం

వ్రతచారికి పురోగమనమేగాని తిరోగమనం వుండరాదని శ్రీ సదాశివ్ సేవక్ స్పష్టీకరణ

బెల్గామ్, ఆగస్టు 21— ఆచార్య వినోబాభావే ఆశ్రమ నివాసి శ్రీ సదాశివ్ సేవక్ సెప్టెంబర్ 11 వ తేదీన గాంధీజీ సిద్ధాంతాలను తు. చ. తప్పకుండా గోవాలో సత్యాగ్రహం చెయ్యనున్నారు.

తాను ఏ సమయంలో, తేదీలో, ఏమార్గం నుంచి గోవాలో ప్రవేశించదలచిందీ 15 రోజులు ముందుగా గోవా గవర్నర్-జనరలుకు నోటీసు ఇవ్వగలనని శ్రీ సేవక్ నేడిక్కడ ప్రకటించారు.

"సత్యాగ్రహి తనను అడ్డగించినా, తనపై లాఠీచార్జి చెయ్యబడినా, అగ్నివర్షం కురిపించబడినా తిరిగి రాకూడదు. అడ్డగించబడినప్పుడు ఆగి, అవరోధం తొలగించబడినప్పుడు ముందుకు సాగిపోవలసిందే"నని శ్రీ సేవక్ నొక్కి చెప్పారు.

బొమికలు విరిగి, తల పగిలి వలంటీర్ల తిరిగి రాక

మద్రాసు, ఆగస్టు 20—ఆగస్టు 15 వ తేదీన గోవాలో మూక వుమ్మడిగా జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్న వలంటీర్లు వారి వారి యిళ్లకు తిరిగి వస్తున్నారు.

సత్యాగ్రహులలో అత్యధికుల వొంటిపై గాయాలు కనిపిస్తున్నవి. పోర్చుగీసు పోలీసులు తమను క్రూరంగా కొట్టినట్లు వారు చెబుతున్నారు.

నేడు కాలికట్‌కు 40 మంది కమ్యూనిస్టు వలంటీర్లు, 10 మంది పి. ఎస్. పి వలంటీర్లు తిరిగి వచ్చారు. పట్టణంలో వారికి బ్రహ్మాండంగా స్వాగత మివ్వబడింది.

17 మంది వలంటీర్లు మంగళూరు తిరిగి చేరుకున్నారు.

మంగళూరు హాస్పిటల్‌లో ఇద్దరు కమ్యూనిస్టు వలంటీర్లను చేర్చారు. వారిలో ఒకరికి తలపై పెద్ద కత్తిపోటు వుంది. ఆతని చెయ్యి కూడా విరిగింది. మరొకనికి వెన్నెముక విరిగింది.

వలంటీర్లను లాఠీలతో మోది, వర్షంలో 10 మైళ్ళు నడిపించారట

కోయంబత్తూర్, ఆగస్టు 21— కోయంబత్తూర్ నుంచి వెళ్ళిన ఆరుగురు వలంటీర్ల నాయకుడు, తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు అయిన శ్రీ కె. ఎ. శివరామ భారతి బెల్గాంనుంచి ఒక లేఖ వ్రాస్తూ, ఆగస్టు 15న తమ అనుభవాలను వివరించారు.

పోర్చుగీసు పోలీసులు తమపై కాల్పులు సాగించగా తాము సాష్టాంగంగా నేలపై పడుకున్నామనీ, తదుపరి పోలీసులు వచ్చి లాఠీలతో కొట్టి వర్షం కురుస్తుండగా 10 మైళ్ళు నడిపించారని ఆయన వెల్లడించారు.

సత్యాగ్రహోద్యమం తీవ్రతరం చెయ్యబడుతుందట

బెల్గామ్, ఆగస్టు 21—గోవా సత్యాగ్రహ మహోద్యమంలో యిప్పుడు మొదటిఘట్టం ముగిసినందున పరిస్థితిని పునఃపరిశీలించి, ఉద్యమం కొనసాగింపుకు తీసుకొనదగు చర్యలను గురించి గోవా నేషనల్ కాంగ్రెస్ నాయకులు, అఖిలపక్ష గోవా విమోచన సంఘం ప్రముఖులు ఇప్పుడు ఆలోచన జరుపుతున్నారు.

"మేము కార్యప్రణాళికలను సిద్ధంచేసి వుంచాము అయితే, పరిస్థితి నంతటిని సమగ్రంగా పరిశీలించిన మీదటగాని వాటికి తుదిరూప మివ్వజాలము" అని ఆ సంఘం కార్యదర్శి శ్రీ జె. ఎస్. తిలక్ నేడు వెల్లడించారు ఈ పరిశీలన జరపడం నిమిత్తం ఈ సంఘం వచ్చే వారంలో సమావేశం కానున్నది.

అప్పటికి భారత ప్రభుత్వ వైఖరి సూచితం కాగలదని, ఆగస్టు 15 వ తేదీన పోర్చుగీసువారు సాగించిన హత్యా పరంపరపై అందరి అభిప్రాయాలు వెల్లడి కాగలవని ఆయన అన్నారు ఆ ఘోర హత్యలతో, మూడు నెలలుగా సాగుతున్న సత్యాగ్రహోద్యమం మొదటి ఘట్టం ముగిసింది.

గోవనుల కృతనిశ్చయం

గోవాలో పరిస్థితి గురించి పూర్తి వివరాలు ఇక్కడి గోవన్ నేషనల్ కాంగ్రెస్‌కు ఇంకా చేరనప్పటికి ఇంతవరకు చేరిన సమాచారం బట్టి పోర్చుగీసువారి పాలనను అంతమొందించడానికి గోవనులు కృతనిశ్చయులైవున్నారనే విషయం నిస్సందేహంగా ఋజువైనదని గోవా జాతీయ కాంగ్రెసు నాయకుడు మిస్టర్ పీటర్ అల్వెరెస్ నేడిక్కడ ప్రకటించారు.

125 మంది గోవనుల అరెస్టు

గత కొలది రోజులలో గోవా జాతీయవాదులు 125 మంది అరెస్టు చెయ్యబడ్డారు.

గోవా సత్యాగ్రహం చెయ్యడానికై ఇండియానుంచి వెళ్ళినవారిలో 92 మంది గోవనులు.

ఈ విషయాలను మిస్టర్ అల్వెరెస్ వెల్లడించి ఇంకా యిలా అన్నారు:

అకాలనెరపు బట్టతలను అపుటకు కాశ్మీర్-కుసుమం
మీ ఇష్టమైన షాపులో నాన్నంది
యునైటెడ్ కెమికల్స్, మద్రాసు-1, విజయవాడ.
వర్ష ఉపద్రవములకు, అపాయములకు అత్యుత్తమైన సుగంధ మలాము సాంటెలిక్స్
బ్రాంచి: గాంధీనగరం, విజయవాడ.

మద్రాసు బ్రాడ్వే టాకీస్‌లో
ఏ. వి. ఎమ్. వారి (తెలుగు)
సంఘం
వైజయంతిమాల, అంజలీదేవి, ఎన్. టి. రామారావు, వి. నాగయ్య నటించినది.
రోజు 3 ఆటలు: 2-15; 6 & రా. 9-45

ఓరియంట్ నైలాన్ టూత్ బ్రష్
డిస్ట్రిబ్యూటర్లు: రాకా కార్పొరేషన్ లిమిటెడ్, 138, మూర్ స్ట్రీట్, మద్రాసు-1

వ్యాపార ప్రకటన

శ్రీ ఆర్. వి. కృష్ణయ్య చెట్టిగారు 1-4-1955 నుంచి విరమించుకొన్నందున నెం. 331, రాసప్ప చెట్టివీధి, మద్రాసులో వున్న ఎన్. వి. కృష్ణ అండ్ కంపెనీ గద్దు అయినదని, యిప్పుడు ఆ కంపెనీకి నేనే పూర్తిగా యజమానిననీ యిందుమూలంగా అందరకు తెలియజేయడ మైనది.

వి. నంబెరుమాళ్ చెట్టి.

ప్రకటన

1955 సెప్టెంబర్‌లో జరుగనున్న కాంపౌండర్ల పరీక్షలకు దరఖాస్తులు కోర బడెనవి. దరఖాస్తులు పంపడానికి తుది తేదీ 1-9-1955. వివరాలకు 4-8-1955 ఆంధ్ర గెజెట్ రెండవ భాగం 505 వ పేజీ చూడవలెను.

మేజర్ కె. ఎన్. రావు,
చైర్మన్, బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్, ఫర్ కాంపౌండర్స్, ఆంధ్ర.
10, స్టెర్లింగ్ రోడ్డు, మద్రాసు-31.

సంగ్రహ ప్రకటనలు

టెండరు నోటీసు

పాంచాలవరం పంచాయతీకి 14 నుంచి 16 వరకు కిరసనాయిలుదీపములు నాల్గు, పెట్రమాక్సు లైట్లు 5 నుంచి 10 వరకు తెల్ల కిరసనాయిలు డబ్బాలును 1955-56 సం. కు సప్లయి చేయుటకుగాను 5-9-55 తేదీ సాయంత్రము 4 గంటలవరకు యీ దిగువ సంతకముచేసిన వారిచే సీలు టెండర్లు తీసుకొనబడును. లైట్లకు టెండరు డిపాజిటు రు. 100/-లును. కిరసనాయలకు రు. 25/-లును చెల్లించి టెండరు పెట్టవలయును, మిగతా వివరములు ఆఫీసు పని చేయు కాలములో తెలిసికోవచ్చును.

ఆరుమళ్ళ గోపాలరావు, ప్రెసిడెంటు. పంచాయతీ పాంచాలవరం.
తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా, 17—8—55.

కోర్టు నోటీసు

గుడివాడ సబ్‌కోర్టులో
ఎస్. సి. 21/1955
వాది: గడ్డమణుగు శీతామహాలక్ష్మి
ప్రతివాది: అప్పరాజు శేషగిరిరావు

వాది, ప్రతివాదిపైన ఈ నెంబరున్న దాఖలు చేసిన దావా ప్రతివాది ఆక్షేపణల నిమిత్తం 7-9-55 తేదీకి వాయిదా వేయబడినది.

జి. వి. అప్పారావు, వాది అడ్వకేటు.

ప్రకటన

ఓరియంటల్ గవర్నమెంటు సెక్యూరిటీ లైఫ్ ఎస్యూరెన్సు కంపెనీ లిమిటెడ్. శ్రీ పి. ముక్తేశ్వరరావు, గుడివాడ వారి జీవిత భీమా పాలసీ నెం. 523027 పోయినది గనుక భీమా రద్దుచేసి డబ్బు అంతయు ఇచ్చి వేయుచున్నాము. ఎవరికైన అభ్యంతరములు ఉన్నయెడల ఈ తేదీనుండి ఒకమాసము లోగా మాకు తెలుపవలెను. గడువు దాటిన తర్వాత వచ్చు అభ్యంతరములు అంగీకరించబడవు.

(సం) యల్. యస్. వైద్యనాథన్, మేనేజర్,
బొంబాయి, 10-8-55.

(1 వ పేజీ తరువాయి)

స్తోమతను బట్టి, బ్యాంకి ఉద్యోగులందరికీ సమానంగా వేతనాలు యిప్పించడమే ఈ పరిశీలన ప్రధానోద్దేశ్యంగా కలదని కూడా చెప్పారు.

మంత్రి శ్రీ దేశాయ్ ఈ ప్రకటన చేయడానికి ముందు స్పీకర్ శ్రీ మవలంకర్ ప్రసంగిస్తూ, ఈ కమిషన్ నివేదిక సారాంశం పత్రికలలో తాను చూడడం జరిగిందని అంటూ, "సభవారికి అందజేయడానికి పూర్వం అది ఎలా ప్రచురించబడినది" అని ప్రశ్నించారు. నివేదికల సారాంశాలు ముందుగా పత్రికలలో ప్రకటన కాకుండా చూడాలని కోరారు.

ఈ విషయాన్ని పరిశీలింపజేయగలనని మంత్రి శ్రీ కందూభాయ్ దేశాయ్ స్పీకరకు వాగ్దానం చేశారు.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
1955 ఆగస్టు 23 మంగళవారం

సత్యాగ్రహ దుర్వినియోగం

మద్రాసు అసెంబ్లీ సభ్యుడు శ్రీ కె. వినాయకంగారి ప్రకటన ప్రకారం ఆంధ్ర-మద్రాసు రాష్ట్రాల సరిహద్దు విషయంలో ఈ నెల 24 నుంచి చిత్తూరు జిల్లా తమిళులు మద్రాసు అసెంబ్లీ వద్ద సత్యాగ్రహం కొనసాగించడమే నిజమైతే సత్యాగ్రహోద్యమ దుర్వినియోగానికి ఇంతకంటె ఉత్తమ నిదర్శనం మరొకటి చూపడం కష్టం.

ఏ వివాదంలోనైనా ఇరుకక్షుల మధ్య సంప్రతింపుల ద్వారా సమరస పరిష్కారానికి అవకాశం కన్పించనప్పుడు, ఇతర విధానాలన్నీ నిష్ఫలమై ప్రత్యక్ష చర్య తప్ప ప్రజలకు గత్యంతరమే లేనప్పుడు, ప్రత్యేక పరిస్థితులలో ఒక్కొక్కప్పుడు సత్యాగ్రహం సమర్థనీయం కావచ్చు.

అయితే, ఆంధ్ర-మద్రాసు రాష్ట్రాల సరిహద్దు పరిష్కారం విషయంలో తమిళులు కోరుతున్నది పై సూత్రానికి కేవలం విరుద్ధం. వారి కోరిక ననుసరించి సరిహద్దులను గురించి ప్రస్తుతం ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వాల మధ్య జరుగుతున్న రాయబారాలు తక్షణం విరమించబడవలెనట. సరిహద్దు నిర్ణయ సంఘాన్ని నియమించవలసిందిగా మద్రాసు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవలెనట. మద్రాసు ప్రభుత్వానికి ఆ విషయం నచ్చచెప్పడానికే చిత్తూరు జిల్లా తమిళ వలంటీర్లచే మద్రాసు అసెంబ్లీ వద్ద సత్యాగ్రహ ప్రదర్శనమట.

ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వాలు కొనసాగిస్తున్న రాయబారాలు విఫలమైనాయని కాని, స్తంభించాయని కాని, కనీసం సఫలమయ్యే అవకాశాలు సన్నగిల్లినవని కాని ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వ ప్రతినిధులెవ్వరూ ఇంతవరకు సూచించలేదు. పైపెచ్చు, గడచిన జులై 20 వ తేదీ మద్రాసు ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ, ఆంధ్ర-మద్రాసు సరిహద్దుల పరిష్కారానికి సరిహద్దు నిర్ణాయక సంఘం అవసరం లేదనీ, ఉభయపక్షాల సౌహార్దంతో అది న్యాయంగా, తృప్తికరంగా నిర్ణయం కాగలదని తాము విశ్వసిస్తున్నారు. ఈ విషయమై ప్రజాందోళన అనవసరమని కూడా వారు హెచ్చరించారు.

అంతేకాదు; సరిహద్దు సమస్యను గురించి ఆంధ్ర ప్రభుత్వాధికారులతో తాము కొంతవరకు సంప్రతింపులు జరిపినామనీ, రాష్ట్రపతి ఆంధ్ర రాష్ట్ర పర్యటన ముగిసిన పిమ్మట ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వాధికారుల మధ్య సరిహద్దు విషయమై సమగ్ర చర్చలు జరగగలవని కూడా శ్రీ సుబ్రహ్మణ్యం పత్రికా విలేకరుల గోష్ఠిలోనే వెల్లడించారు.

ఆంధ్ర అసెంబ్లీలో ఆగస్టు 5 వ తేదీ ఆంధ్ర-మద్రాసు సరిహద్దు విషయంలో ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి గారు కూడా సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వాలమధ్య ప్రస్తుతం నడుస్తున్న రాయబారాలు విఫలమైనప్పుడు లోనే సరిహద్దు నిర్ణాయక సంఘం నియామకం సమస్య ఉదయించగలదని స్పష్టపరిచారు.

జనాభా లెక్కలను, ఇరుపక్షాలచే అంగీకరించబడిన కొన్ని ప్రధాన సూత్రాలను ఆధారం చేసుకుని ఉభయ ప్రభుత్వాలు పై విధంగా సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి సర్వసిద్ధంగా ఉన్న తరుణంలో రాయబారాలను విరమించవలసిందని తమిళులు కోరడం అసమంజసమే కాక, మద్రాసు ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించడమే తప్ప మరొకటి కాజాలదు.

అనంతపురం ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న తమిళ విద్యార్థుల విషయంలో, మరికొన్ని చిన్న చిన్న సమస్యల సందర్భంలో సయితం ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వాలు రెండూ సమరస పరిష్కారానికి రాగలిగినవి. అలాంటి స్థితిలో ప్రజోద్రేకాన్ని రెచ్చగొట్టి, సత్యాగ్రహమన్న ఏమో తెలియని అశిక్షితులచే ప్రత్యక్ష చర్యలను కొనసాగించడం ఉభయ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ప్రవర్తిల్లుతున్న శాంతి, సౌమనస్యాలను చేజేతుల భంగపుచ్చడం కాదా? ఇటీవల మద్రాసు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం ఇదే సందర్భంలో వక్కాణించినట్లు అంతర్జాతీయ రంగంలో తీవ్రాతితీవ్రమైన తగాదాల పరిష్కారాన్నే అన్యోన్య సంప్రతింపుల ద్వారా సాధిస్తున్న రోజులలో ఒకే దేశంలో, ఒకే రాజ్యాంగానికి లోబడి ఇరుగు పొరుగున నివసించే రాష్ట్రాల సరిహద్దు సమస్యలను రాయబారాల ద్వారా పరిష్కరించుకోరాదనడం,— మర్యాదగా చెప్పేట్టయితే—హాస్యాస్పదంగా లేదా? మద్రాసు ఆర్థిక మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారే సూచించినట్లు ఏదో రాజకీయ ప్రయోజనం కోసమో, "నాయకు డనిపించుకోడం" కోసమో అమాయిక ప్రజలను శాసనోల్లంఘనానికి రెచ్చగొట్టిన పక్షంలో పై ప్రయోజనాలు సిద్ధించకపోవడమే కాకుండా, ఉభయరాష్ట్రాల ప్రజలలో ఉద్రేకాలు జనించి అవాంఛనీయ పరిస్థితులకు దారి తీయవచ్చు.

పై అనుమానం నిరాధారం కాదనడానికి చిత్తూరు జిల్లాలోని ఆంధ్ర నాయకులు మొన్న తిరుత్తణి సభలో చేసిన తీర్మానాలు, ఉపన్యాసాలే తార్కాణం. నిర్వివాద ఆంధ్ర ప్రాంతాలుగా పరిగణించబడిన చిత్తూరు మండలంలోని కొన్ని ప్రాంతాలను మద్రాసు రాష్ట్రంలో చేర్చడానికి జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా నిరసిస్తూ, తమిళుల సత్యాగ్రహం బెదరింపులను ఎదుర్కొనాలని తీర్మానించడంతో పాటు, ప్రజలు ప్రతి సత్యాగ్రహం కొనసాగించడానికి కార్యాచరణ సంఘాన్ని నియమించడం కూడా పై సభలో జరిగింది.

తెలిసి కాని, తెలియక కాని కొందరు తమిళ సోదరులు వక్రమార్గాల ననుసరించినా, చిత్తూరుజిల్లాలోని ఆంధ్రులు నిగ్రహం కోల్పోరాదనీ, ఉభయ ప్రభుత్వాల రాజీ సంప్రతింపులు ముగిసే వరకు ఏ విధమైన ఆందోళనకు ఎడమివ్వరాదనీ కోరుతున్నాము.

పై వాక్యాలు వ్రాసిన తరువాత నేటి ఉదయం మద్రాసు అసెంబ్లీలో శ్రీ కె. వినాయకం ప్రభృతుల ప్రశ్నలకు ప్రత్యుత్తరంగా ఆర్థిక మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు తిరిగి మరొకసారి సరిహద్దు నిర్ణయం విషయమై తమ ప్రభుత్వ వైఖరిని విశదపరుస్తూ సత్యాగ్రహం మొదలైన చర్యలను సహించజాలమని స్పష్టం చేసినట్లు వార్త వచ్చింది.

ప్రభుత్వం హెచ్చరికను, అనాలోచితమైన తమ చర్యల వల్ల ఉభయరాష్ట్రాల సంబంధాలకు కలుగగల చిక్కులను గమనించి చిత్తూరు తమిళులు సత్యాగ్రహ ప్రయత్నాన్ని ఇంతటితోనైనా విరమిస్తారని విశ్వసిస్తున్నాము.



"మైసూరు రాష్ట్రంలోనే వుండడానికి బళ్లారి ప్రజలంతా ఏకగ్రీవంగా కోరుతున్నారు"
—మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్య ప్రకటన

ఆంధ్ర-మద్రాసు సరిహద్దు సమస్య రాష్ట్ర ప్రభుత్వాల చర్చలద్వారా పరిష్కారం

—మద్రాసు ఆర్థిక మంత్రి విశ్వాసం

మద్రాసు, ఆగస్టు 22 —

ఆంధ్ర-మద్రాసు సరిహద్దుల వివాద పరిష్కారం విషయంలో, భారత ప్రభుత్వం నియమించిన జనాభా లెక్కల సేకరణాధికారి, 1951 నాటి జనాభా లెక్కలు ప్రాతిపదికగా వివరాలు సేకరించి, ఆయా భాషల మెజారిటీ, మైనారిటీ తెలుపుతూ మ్యాపులు తయారు చేశాడని, ఆ మ్యాపుల నకళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పంపబడ్డాయని నేడు మద్రాసు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంలో ఆర్థిక మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

ఉభయ ప్రభుత్వాలకు ఈ విషయమై ఒడంబడిక కుదరనప్పుడే బౌండరీ కమిషన్, లేక పరిష్కర్త తీర్పు ప్రసక్తివస్తుందని, ముఖాముఖి చర్చలకు పూనుకొనే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని, ఇలా చేయడంలో తప్పేమీ లేదని, ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని అన్నారు.

ఉభయరాష్ట్రాల సరిహద్దుల నిర్ణయానికి ఉభయ ప్రభుత్వాల ప్రతినిధుల సమావేశం ఇదివరకూ ఏర్పాటు చేయబడ లేదని, కాని, ఉభయరాష్ట్ర సరిహద్దుల పరిష్కారం సులువుగా జరగడానికి ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయాలని ఆంధ్ర ముఖ్యమంత్రికి సూచించబడిందని, ఈ సూచనను ఆయన పరిశీలిస్తున్నారని శ్రీ సుబ్రహ్మణ్యంగారన్నారు.

ఈ విషయమై ఉభయపక్షాలకు అంగీకారయోగ్యమైన నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఆమోదించవచ్చునని మంత్రి అన్నారు.

శ్రీ ఎన్. కె. పళనిస్వామి:—వివాదగ్రస్త ప్రాంతాల విషయమై భారత ప్రభుత్వోద్యోగి సిద్ధపరచిన మ్యాపుకు ఆంధ్రప్రభుత్వం అంగీకారం తెలిపిందా?

మంత్రి:—ఉభయ ప్రభుత్వాలమధ్య ఇంకా చర్చలు ప్రారంభంకాలేదు కనుక ఈ విషయమై ఏ సంగతీ పూహించ లేకున్నాను.

శ్రీ కె. వినాయగం:—సరిహద్దుల నిర్ణయం 1953 జులై 4 వ తేదీన భారత ప్రధాని అన్నట్లు భారత ప్రభుత్వం నియమించే బౌండరీ కమిషన్‌ద్వారా జరగాలనే సంగతి మంత్రికి తెలుసా? అయినప్పుడు ఈ ముఖాముఖి చర్చలను ఎవరు సూచించారు? మద్రాసు ప్రభుత్వమే తను ముఖాముఖి చర్చలకు సిద్ధంగా వున్నట్లు ఆంధ్ర ప్రభుత్వానికి తెలిపిందా? లేక ఈ విధంగా జరగాలని భారత ప్రభుత్వం ఆదేశించిందా?

మంత్రి: ఉభయ ప్రభుత్వాల మధ్య ఒడంబడిక కుదరనప్పుడే బౌండరీ కమిషన్ లేక, పరిష్కర్త తీర్పు ప్రసక్తి వస్తుంది. ఈ విషయమై ముఖాముఖి చర్చలు ప్రారంభించే బాధ్యతను మద్రాసు ప్రభుత్వమే తీసుకుంటున్నది. ఇలా చేయడంలో తప్పేమీ లేదు.

శ్రీ డి. కృష్ణమూర్తి: నెల్లూరుజిల్లాలోని భాగాలను ఆంధ్రరాష్ట్రంలో చేర్చాలని కోరుతూ ఆంధ్ర ప్రభుత్వం మ్యాపేదైనా పంపిందా?

మంత్రి: ఆంధ్ర ప్రభుత్వం భాషావారీ మెజారిటీ సూచించే మ్యాపును తయారు చేయలేదు. ఈ మ్యాపును తయారు చేసింది భారత ప్రభుత్వోద్యోగి. అదీని 1951 జనాభా లెక్కలనుబట్టి తయారుచేయబడింది.

శ్రీ వి. గోపాల గౌండర్: తమిళ అరసు కజగం ఈ విషయమై వుద్యమం ప్రారంభించనున్నట్లు బెదిరించడం, ఈ అసెంబ్లీ సభ్యులలో ఒకరు ఆ వుద్యమానికి నాయకుడుగా నియమించబడడం ప్రభుత్వానికి తెలుసా? తెలిసివుంటే ఈ విషయమై ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంది?

మంత్రి: ఈ ఉద్యమం ప్రారంభించబడనున్నది సరిహద్దు సమస్యా పరిష్కారం కోసం కాదు. ప్రభుత్వం సామర్థ్యంమీద నమ్మకం లేక వారు ఆ వుద్యమం ప్రారంభిస్తున్నారండీ.

శ్రీ వినాయగం:—బౌండరీ కమిషన్ ద్వారా సరిహద్దు వివాదం పరిష్కరించుకోవాలని కోరుతూ చిత్తూరుజిల్లా ప్రజలు త్వరలో వుద్యమం ప్రారంభించనుండడంవల్ల మద్రాసు ప్రభుత్వం తన బాధ్యతను కదిగి వేసుకుని, ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రతింపులు మానుకుని, ఆ పనిని కేంద్ర ప్రభుత్వానికి వదిలి పెడుతుందా?

మంత్రి:—ఈ విషయంలో ప్రభుత్వం తన బాధ్యతను ఎలా వదలుకుంటుందో నాకు అర్థం కావడం లేదండీ. ఇంతకూ మనం చూడవలసింది ముఖాముఖి చర్చల వల్ల ఇది పరిష్కారం అవుతుందా లేదా అనడం. పరిష్కారం సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ చర్యలను గురించి ఆలోచించవలసి వస్తుంది.

శ్రీ కె. వినాయగం:—ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలగా వుండడం వల్ల ఇబ్బంది పాలవుతున్న సరిహద్దు ప్రజల ప్రతినిధులలో ప్రభుత్వం సంప్రతించడం అసాధ్యమని భావిస్తున్నదా? సరిహద్దు వివాద పరిష్కారానికి కచ్చితమైన గడువును నిర్ణయించిందా? అలా నిర్ణయిస్తే, అస్పష్టతకు అవకాశం వుండదు గదా?

మంత్రి:—ప్రజా ప్రతినిధుల సలహాలను ఎప్పుడూ స్వాగతమే. వాటిని గురించి పూర్తిగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి కచ్చితమైన గడువు నిర్ణయించాలనే సూచనకు సంబంధించినంతవరకు, పరిష్కారం సత్వరమే జరగాలనే ప్రభుత్వం ఆతురత పడుతున్నది. కాని, బెదరింపుల మూలంగాను, ఆందోళనల మూలంగాను ప్రభుత్వ కార్యక్రమానికి ఆటంకం కలిగింపబడుతున్నది

శ్రీ వినాయగం: ఈ విషయమై ప్రాథమిక సంభాషణలు జరిపే బాధ్యత అప్పగించబడిన ఇద్దరు ప్రభుత్వోద్యోగులకు ఇతర బాధ్యతలు అప్పగించడంవల్ల వివాద పరిష్కారంలో విలంబన ఏర్పడుతుంది గనుక దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆఫీసరును నియమించడం ఉచితమండీ.

మంత్రి:—శ్రీ వినాయగంగారు అత్యధిక బాధ్యతగల వైఖరిని అవలంబించినందుకు సంతోషిస్తున్నాను. సరిహద్దు వివాదాన్ని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించడమే ప్రభుత్వం అభిమతం. ఈ వుద్యోగు లిద్దరికీ అదనపు పని అప్పగించడంవల్ల సరిహద్దు వివాద పరిష్కారంలో విలంబన జరుగదని హామీ యిస్తున్నాను. వీ రిద్దరూ ఇదివరకు రాష్ట్రవిభజన సంఘంలో పనిచేసినవారు వీరికి అన్ని వివరాలు బాగా తెలుసు. వీ రిప్పుడు సంప్రతింపులు జరపమని కోరినా సిద్ధంగా వున్నారు. ఆంధ్రరాష్ట్రానికి ఇండియా ప్రెసిడెంట్ ఆగమనం కారణంగా ఈ విషయంలో కొంత ఆలస్యమైంది.

ఇప్పుడు ప్రెసిడెంట్ పర్యటన పూర్తయింది గనుక ఇద్దరు వుద్యోగులు సమావేశమై చర్చలు జరుపుతారు.

శ్రీ ఎం. జగన్నాథన్:—వివాదగ్రస్తమైన సరిహద్దు ప్రాంతాలలో ప్లెబిసైట్ జరపడానికి మద్రాసు ప్రభుత్వం ఇష్టపడుతుందా?

మంత్రి:—ఈ వివాద పరిష్కారానికి ప్లెబిసైట్ ఏర్పాటు చేయాలనే ప్రసక్తే లేదు సరిహద్దులను భాషా ప్రయుక్తంగా పునర్నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి గనుక ఒక భాషా ప్రాంతంలో వుండదలచిన ఒక కొందరు దురదృష్టవశాత్తు మరొక భాషా ప్రాంతంలోకి రావలసివున్నా వారిని సంతృప్తిపరచడానికి చర్యలు తీసుకోబడవు. ఆంధ్రరాష్ట్ర నిర్మాణం భాషా ప్రయుక్తంగా జరిగిందేగాని, ప్రజల ఇష్టంపై ఆధారపడి కాదు. కనుక ప్లెబిసైట్ ఏర్పాటుచేయడం సాధ్యంకాదు. ప్రజాభిప్రాయమే తీసుకోదలిస్తే మద్రాసులోనే వుండదలచిన ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో వుండవచ్చు.

శ్రీ వి. బాలకృష్ణన్:—ఈ వివాద పరిష్కార బాధ్యత తమిళ అరసు కజగం ఉద్యమ నాయకుడుగా నియమించబడిన శ్రీ వినాయగం గారికే అప్పగించడం ఆయన శక్తి సామర్థ్యాలనుబట్టి-వివేకం కాదండీ?

మంత్రి:—ప్రభుత్వం శక్తి సామర్థ్యాపై శ్రీ వినాయగంగారికి, ఆయన అనుయాయులకు గల అనుమానాన్ని వినాయకంగారి విషయంలో నేను ప్రకటించదలచుకోలేదండీ. (నవ్వు.)

శ్రీ ఎం. కల్యాణసుందరం:—1951 జనాభా లెక్కలలో ఆక్షేపణీయమైన ప్రాంతాలలో మరల జనాభా లెక్కలు తీయడానికి సూత్రప్రాయంగా ఆంధ్ర ప్రభుత్వం అంగీకరించిందా?

మంత్రి: ఆంధ్ర ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వం సూచించిన నాలుగు సూత్రాలకు స్థూలంగా అంగీకరించింది. (1) సరిహద్దులను ఏకభాగంగా వుండేటు, అటూ ఇటూ చొచ్చుకొని వచ్చే ప్రాంతాలు లేకుండా వుండేటు చూడటం. (2) సాధ్యమైనంతవరకు గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకోనడం, గ్రామాన్ని విడగొట్టకూడదు. (3) ఒక గ్రామంలో నూటికి 50, అంతకు మించి తెలుగు మాట్లాడేవా రున్నప్పుడు, వాటిని ఆంధ్రరాష్ట్రంలోను, అలాగే తమిళంమాట్లాడేవా రున్నప్పుడు మద్రాసు రాష్ట్రంలోను చేర్చాలి (4) కొండలు నదులు, అడవులను నైసర్గికమైన సరిహద్దులుగా పరిగణించాలి. ఇరిగేషన్, ఆయకట్టు వగైరాలు ఒకే రాష్ట్రములో వుండేటట్టుకూడా చూడాలి. జరుగనున్న చర్చలకు ఈ సూత్రాలను ప్రాతిపదికగా అంగీకరిస్తున్నట్లు స్పష్టంగా ఆంధ్ర ప్రభుత్వం జవాబు పంపలేదు. 1951 జనాభా లెక్కలు సరిగా లేవని ఆక్షేపణ జరిగిన ప్రాంతాలలో మరల జనాభాలెక్కలు తీసుకునే ప్రశ్న ఇప్పుడు ఉదయించదు.

శ్రీ వినాయగం: ముఖాముఖి చర్చలు సంతృప్తికరంగా ముగియకపోతే, ఏమి జరుగుతుందో చెబుతారా?

మంత్రి:-ఒడంబడిక కుదరకపోతే బౌండరీ కమిషన్‌ను వెంటనే నియమించాలని కోరుతాము. కేంద్రప్రభుత్వం వెంటనే నియమిస్తుంది.

శ్రీ కల్యాణసుందరం: ఉభయ ప్రభుత్వాల ప్రతినిధుల చర్చలలో వివిధ రాజకీయపక్షాలు, ఇతరులు తమ అభిప్రాయాలు ప్రకటించడానికి అవకాశం వుంటుందా? ఎందుకంటే అందరూ ఈ సమస్య సామరస్య పూర్వకంగా ముఖాముఖి చర్చల ద్వారా పరిష్కారం కావాలని కోరుతున్నారుగదా మరి.

మంత్రి:—ఉభయ ప్రభుత్వాలు ఇద్దరు అధికారులను నియమించాయి. ప్రతి వారు తమతమ అభిప్రాయాలను వీరికి తెలుపుకోవచ్చు.

నెహ్రూ ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

డమే జాతీయోద్యమాల లక్ష్యం. బ్రిటిష్ ఇండియాకు సంబంధించినంతవరకు ఇది శాంతియుతంగా సాగింది. అనంతరం ఫ్రెంచి ఇండియా విషయంలో కూడా శాంతియుతంగాను, సంప్రతింపుల ద్వారాను ఇది సాధించబడింది. ఇక పోర్చుగీసు స్థావరాలు మాత్రమే మిగిలివున్నాయి. సుదూరాన వున్న పోర్చుగల్ ఇక్కడ అధికారాన్ని చెలాయిస్తున్నది ఇది ఈ యుగ ధర్మానికి, జాతీయోద్యమం ఆదర్శానికి విరుద్ధం.

"గోవా పరిస్థితి ఎలా పరిణమిస్తుందో ఎటువంటి చర్యలు మనం గైకొనగలమో నేనిప్పుడు సూచించలేను. కాని, ప్రభుత్వానికి సంబంధించినంతవరకు మనం నిర్దేశించిన ప్రధాన విధానానికే కట్టుబడివుంటాం. పోర్చుగీసు పాలననుంచి గోవా విముక్తి సాధించడమే మన లక్ష్యం. దానిని మనం సాధించగలమనడంలో నా కెట్టి సందేహం లేదు"

గోవా సత్యాగ్రహం గురించి ప్రస్తావిస్తూ పండిట్ నెహ్రూ యిలా అన్నారు:—

"ప్రభుత్వం మరొక ప్రభుత్వంపై సత్యాగ్రహం చెయ్యడమనేది ఎన్నటికీ జరగదు. కాని సత్యాగ్రహం చేసే హక్కు వ్యక్తులకు, కొన్ని వర్గాలకు మాత్రం వున్నది. అయితేసైనిక వంష్టోజకు దారితీసే ఫలితాలు మాత్రం కలిగించకూడదు. వారి విముక్తికై సత్యాగ్రహం సాగించే హక్కు గోవన్‌లకు—వారుగోవాలోవున్నా, బయటవున్నా—వున్నది. నాన్‌గోవనులుకూడా ఈ సత్యాగ్రహంలో పాల్గొనవచ్చు, కాని, సైనికచర్యకు నాందిగా మాత్రమే ఈ సత్యాగ్రహం భావించబడితే మాత్రం, అది సత్యాగ్రహం కాజాలదు. భారతీయులు మూకఉమ్మడిగా సత్యాగ్రహాన్ని చెయ్యడం కూడా మనం నిరసించాలి. అందువల్ల అనపేక్షణీయ ఫలితాలు కలగడమే కాక, కొత్త చిక్కులు కూడా కలగవచ్చు.

"ఈ సత్యాగ్రహం చేసిన గోవన్‌ల, భారతీయుల ధైర్యసాహసాలను మెచ్చుకోవలసిందే కాని, వీరిలో చాలా మందికి సత్యాగ్రహ మంటే ఏమిటో తెలియదని మాత్రం జ్ఞాపకం వుంచుకోవాలి. సత్యాగ్రహాన్ని గురించి, పోలీసు చర్యను గురించి కూడా వారు ఏకకాలంలోనే మాట్లాడుతూ వుంటారు ఆ రెంటికి పరస్పర సంబంధ మున్నట్లు.

"దృక్పథంలోను, కార్యవిధానంలోను కూడా రెండూ వేర్వేరు చర్యలు వాటిని కలపటంవల్ల తికమక యేర్పడుతుంది. శాంతియుత పద్ధతులలో యిలా ప్రత్యక్ష చర్య గైకొనడం తెలియని యితర దేశాలు ఈ విషయాన్ని గ్రహించ లేక పోయినాయంటే నేను అర్థం చేసుకోగలను. కాని, గడచిన 35 సంవత్సరాలుగా ఈ పద్ధతిలో సుశిక్షితులైన భారతీయులు ఈ విషయం గ్రహించలేకపోవడం మాత్రం క్షంతవ్యం కాదు. సైనికచర్యకాని పోలీసుచర్యకాని తీసికోడమే మంచిదని మనం భావిస్తే ముందు సత్యాగ్రహంలేకుండా నేదీనిని గైకొనేవాళ్ళము.

"ఆగస్టు 15 వ తేదీన గోవాలో జరిగిన సంఘటనలకు ఇండియా ప్రజలలో సహజంగానే ఆవేశకావేశాలు పెరిగినాయి. ఈ విషయంలో భారత ప్రజలు ఎంత ఉద్రిక్తులైవున్నారో మొత్తం ప్రపంచం చూడగలిగింది. కాని, ఆ ప్రదర్శనాలు మరొక ధోరణి పట్టి యితరులను నిర్బంధించడం కిందకు దిగినాయి. ఇది సత్యాగ్రహం కాదు. దురదృష్టవశాత్తు, పోర్చుగీస్ పాలనకు నిరసనగా ప్రాణత్యాగం చేసినవారు కల్పించిన ప్రభావం ఇందువల్ల కొంత తగ్గింది కూడా.

"అందువల్ల కొందరు ఈ ఉద్యమాన్ని ఈ విధంగా పెడదోవపట్టించకుండా మనం అప్రమత్తంగా మెలగాలి. ఎట్టి పరిస్థితులలోను అది మంచిదికాదు. ముఖ్యంగా అంతర్జాతీయ సమస్యల విషయంలో యిది మరింత విషమస్థితి కలిగిస్తుంది. సత్యాగ్రహంశాంతియుతంగా, అహింసాయుతంగా క్రమశిక్షణతో నిర్భీకంగా జరగాలి. కాని హింసా విధానాల పట్ల నమ్మకమున్న కొంతమంది సత్యాగ్రహమును తమ ప్రయోజనాలకోసం వినియోగించుకొంటున్నారు. ఆవేశవివశం కాకుండా, తన సిద్ధాంతాలకు కట్టుబడివుండడం కాంగ్రెస్ కర్తవ్యం. ప్రజల సరసనను వాస్తవమైన, సక్రమ పంథాలో మనం మార్గదర్శకత్వం వహించాలి. అందువల్లనే కాంగ్రెస్ గతంలో మహనీయ సంస్థగా వర్ధిల్లింది. ఇకముందు కూడా వర్ధిల్లుతుంది.

"స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచీ కూడా పోర్చుగీస్ ప్రభుత్వంతో శాంతియుత పరిష్కారం సాధించడానికి ప్రయత్నిస్తూ వచ్చాం. కాని, ఈ విషయం చర్చించడానికే మనం నిరాకరించాము. ఇందు నిమిత్తం అక్కడ మన ప్రతినిధిని నియమించినప్పటికీ, ఫలితం లేనందువల్ల ఆయనను తిరిగి పిలిపించుకొన్నాం. పోర్చుగీస్ ప్రభుత్వం గోవాలో ఎట్టి దుష్పరిపాలన సాగించినా, మన పట్ల ఎంత అవమానకరంగా వ్యవహరించినా మనం శాంతియుత విధానానికే కట్టుబడివున్నాం.

"ఈ విషయంలో యికముందు కూడా శాంతియుతంగానే వ్యవహరిస్తాము లేక, సైనికచర్యలను కాని, పోలీసుచర్యలను కాని గైకొంటామా అనే విషయాన్ని మనం స్పష్టంగా తేల్చుకోవాలి.

"గోవాదృష్ట్యానేకాక, ఇండియా శ్రేయస్సు దృష్ట్యాను, మొత్తం ప్రపంచ శ్రేయస్సు దృష్ట్యాను అత్యంత విజయవంతమైన మన వైదేశిక నీతి దృష్ట్యాను కూడా శాంతియుత విధానమే నవ్యమైనదని మనకు నమ్మకం కలిగింది. ఈ శాంతియుత విధానమే పుదుచ్చేరిలో సత్ఫలితాలిచ్చింది. ఇప్పుడు మనం ఫ్రెంచి రిపబ్లిక్‌తో సఖ్యంగా వున్నాం. సైనిక బలప్రయోగంతో గోవాను కైవసం చేసికోడం మనకు సులభమే. కాని, మన ఆశయాలన్నిటికి అది విరుద్ధం. గోవా ప్రజలకు కూడా అది న్యాయంకాదు. యుద్ధ పద్ధతులద్వారా సమస్యలను పరిష్కరించే విధానాన్ని మనం వ్యతిరేకించాం. ఆ నిర్ణయానికే కట్టుబడివుంటాం.

"అయినప్పుడు పోలీసు చర్యను గురించి, యితర చర్యలను గురించి మనం బాధ్యతారహితంగా మాట్లాడకూడదు. అది మన విధానానికి అనుగుణంకాదు. శాంతియుత విధానాల్ద్వారా ఈ సమస్యను మనం పరిష్కరించలేమని కొంతమంది భావించారంటే కొన్ని సందర్భాలలో యుద్ధం అనివార్యమౌతుందని వారు విశ్వసిస్తున్నారన్నమాట. అయితే ఆ సందర్భాలేవో ఎవరు నిర్ణయించాలి? ప్రతి దేశం తనకు తానే దానిని నిర్ణయిస్తే యిక ఆ కట్టడి పోయినట్టే అవుతుంది. పెద్ద యుద్ధం పనికిరాదు కాని, చిన్న యుద్ధాలు చెయ్యవచ్చునని ఎవరూ భావించకూడదు. ఒక్కసారి ఆ సూత్రానికి మనం తిలోదకాలిస్తే ఇక ప్రపంచ శాంతిసాధనకు మనం కృషిచెయ్యలేము."

విజయవాడలో ఫైనాన్సు కార్పొరేషన్

శ్రీ పి. పోలిరెడ్డిగారిచే భవనాల పరిశీలన

విజయవాడ, ఆగస్టు 21—విజయవాడలో పారిశ్రామిక, ఆర్థిక సహాయ సంస్థ కార్యాలయాన్ని స్థాపించడానికి ఆంధ్ర ప్రభుత్వం తగు చర్యలను తీసుకొంటున్నది. ఈ సందర్భంగా పరిశ్రమలశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి. పోలిరెడ్డిగారు విజయవాడ వచ్చి పెక్కు భవనాలను పరిశీలించారు.

సెప్టెంబర్ 24 నుంచి 30 వ తేదీ దాకా చేతివృత్తుల వారోత్సవం జరుగగలదని, ఆ సందర్భంగా విజయవాడలో చేతిపని వస్తు ప్రదర్శనం ఏర్పాటు చేయబడగలదని శ్రీ పోలిరెడ్డిగారు చెప్పారు.

కలంకారీ కార్యకర్తలు, కొండపల్లి ఆట బొమ్మల ఉత్పత్తిదారుల ప్రతినిధులు ఇక్కడ సమావేశమై ప్రదర్శనం నిర్వహణకు జరపవలసిన ఏర్పాట్లు గురించి చర్చించారు.

జగ్గయ్యపేటలో సబ్-ట్రెజరీ

మంత్రికి విజ్ఞప్తి

విజయవాడ, ఆగస్టు 21— జగ్గయ్యపేట పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ కె. నాగేశ్వరరావు, శ్రీ ఎస్. వెంకటేశ్వర్లుగార్లు, తదితరులు రెవిన్యూమంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారిని కలుసుకొని జగ్గయ్యపేటలో సబ్-ట్రెజరీని ఏర్పాటుచేయాలని కోరారు.

జగ్గయ్యపేట పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి పొందడానికి చాల అవకాశాలు కలవని, సబ్-ట్రెజరీలో సొమ్ము జమకట్టడానికి జగ్గయ్యపేట ప్రజలు ప్రస్తుతం 30 మైళ్ళ దూరంలో వున్న నందిగామ వెళ్ళవలసి వస్తున్నదని వారు మంత్రికి తెలియజేశారు.

జనసంఘం, మహాసభల సమైక్యం

కలకత్తా, ఆగస్టు 21—జనసంఘం, హిందూ మహాసభల సభ్యులు కలిసి ఒకే రాజకీయ పక్షంగా వ్యవహరించడానికి ఒడంబడిక కుదిరిందని జనసంఘం ప్రతినిధి ఒకరన్నారు. అయితే, మహాసభ రాజకీయాలతో నిమిత్తంలేని సంస్థగా వ్యవహరించడానికి ఈ ఒడంబడికలో అవకాశం కలదని కూడా ఆయన వివరించారు.

సత్యాగ్రహులకు యు. పి. కాంగ్రెసు కమిటీ జోహార్లు

సీతాపూర్, ఆగస్టు 21—ఆగస్టు 15 వ తేదీన పోర్చుగీస్ తుపాకి కాల్పులకు అసువులు బాసిన సత్యాగ్రహులకు జోహార్లు అర్పిస్తూ యు. పి. కాంగ్రెస్ కమిటీ నేడొక తీర్మానం చేసింది.

యు. పి. ఇరిగేషన్ మంత్రి పండిట్ కమలాపతి త్రిపాఠీ ఈ తీర్మానం ప్రతిపాదించారు.

అనంతరం పండిట్ నెహ్రూ వైదేశిక నీతిని సమర్థించే తీర్మానాన్ని యు. పి. ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఇలా ఆమోదించినందుకు ఇండియా హోం మంత్రి పండిట్ పంత్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రపంచంలో ఇండియాకు ఈనాడున్నంత కీర్తిప్రతిష్ఠలు మరెప్పుడూ లేవని పేర్కొన్నారు.

గ్జిపసా గజ్జి 7 నిమిషాల్లో అంతరించును

మీ చర్మంమీద సెకొట్ల సన్నని సందులు, లోపములు కలవు. క్రిములు వీటిలో గజ్జి, వగుళ్లు, ఎగ్జిమా, మంట, దురద, తామర, మొటిమలు, పాదముల గజ్జి, తదితర చర్మవ్యాధులను కలిగించును. సాధారణ చికిత్సల తాత్కాలికముగా ఉపశమనము కలిగించును. ఎందువల్లననగా, అవి క్రిముల కారణమును రూపుమాపవు. క్రొత్తగా కనిపెట్టిన నిక్సోడెర్మ్ (NIXODERM) 7 నిమిషాల్లో క్రిములను సంహరించి ఒక వారములో మీ చర్మమును మృదులపరచును. ఇది పనిచేయనిచో ఖాళీప్యాకేజి వాపసుచేసిన వెంటనే డబ్బు తిరిగి యిచ్చివేయబడును. నేడే మీ మందులవర్తకునుండి గ్యారంటి నిక్సోడెర్మ్ (NIXODERM) తెచ్చుకొని చర్మవ్యాధుల మూలకారణమును నిర్మూలించండి.

Nixoderm
నిక్సోడెర్మ్
చర్మవ్యాధులకు.

టెండరు నోటీసు

తూర్పు గోదావరి జిల్లాలోని ఎరువులు, విత్తనములు మొదలైన వాటిని ఒక ఏడాది పాటు, 1.10-1955 లగాయతు 30-9-1956 వరకు రవాణా చేయుటకు సీలు వేసిన టెండర్లు 21 సెప్టెంబరు 1955 బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిస్టరు చెయ్యబడిన కంట్రాక్టర్ల వద్దనుంచి ఈ దిగువ సంతకం చేసినవారిచే తీసుకోనబడును.

టెండరు ఫారములు, వగైరులు జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసు, కాకినాడ నుంచి ఆఫీసు పనిచేయు దినములలో ఉదయం 11 గంటలు సాయంకాలం 5 గంటల లోపుగ రు 2-0-6 చెల్లించి పొందవచ్చును.

తదితర వివరములు కాకినాడలోని జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసులో అడిగి తెలిసికొనవచ్చును.

(సం.) పి. హనుమంతరావు,
జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసరు,
కాకినాడ, 4-8-55.

ఇండియా ప్రభుత్వం

ఆహార, వ్యవసాయ శాఖ

టెండరు నోటీసు నెం. 11. హైదరాబాద్, మధ్యప్రదేశ్, ఆంధ్రరాష్ట్రాలలోని సెంట్రల్ రిజర్వు డిపోలలో వున్న బియ్యం/ధాన్యం నిల్వలను తీసుకొనడానికి సీలు వేసిన టెండర్లు కోరబడుతున్నవి. రీజినల్ డైరెక్టర్ (ఫుడ్) సెంట్రల్ రీజియన్, "గ్రీన్ గేట్సు", సైఫాబాద్, హైదరాబాద్-4 కు ఆగస్టు 30వ తేదీ నాటికి అవి చేరాలి. ఇందుకు సంబంధించిన టెండరు ఫారాలను పైన యిచ్చిన చిరునామాలోను, డిప్యూటీ డైరెక్టర్, సెంట్రల్ స్టోరేజి డిపోట్, నాగపూర్, విజయవాడలలోను రెండు రూపాయలు (తిరిగి యివ్వరు) చెల్లించి పొందవచ్చు. నిల్వలలోని కొంత భాగానికి వచ్చే టెండర్లను పరిశీలించరు. నిల్వల వివరాలు యివి. అంకెలన్నీ మణుగులలో:

హైదరాబాదు రాష్ట్రంలో: చిటూపూర్: 5093. హైదరాబాదు: 30,334. వరంగల్లు: 38,323.

మధ్య ప్రదేశ్‌లో: అకోలా: 43,007. బిలాస్‌పూర్: 4,880. ధమ్‌తారి: 4,196. ఖైరాంగర్: 8,345. ఖమ్‌గోన్: 55,366. ఖర్సియా: 395. మల్కాపూర్: 15,294. రాయ్‌పూర్: 71,602. రాజిమ్: 7,896.

ఆంధ్రరాష్ట్రంలో: అనకాపల్లి: 10,466. బొబ్బిలి: 15,211. గుంటూరు: 7,859. కాకినాడ: 1,751. మచిలీపట్టణం: 76,056. రాజమండ్రి: 5,601. సోంపేట: 5,775. విజయనగరం: 6,578. ఎ.సి.-504 (9)

అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవటం అతిమూత్ర వ్యాధి (DIABETES) అంటారు. ఇది యెక ఉపద్రవకరమైన వ్యాధి అంటే, దీని పాలబడినవారు ఆరోజా కారోజు మృత్యువుకు ఆసన్నమవుతుంటారు. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి ఎక్కువగా దాహం, ఆకలి తరచుగా చక్కెరతో గాని, లేక చక్కెరలేకుండ గాని మూత్రం బయలు వెడలటము, దురద మొదలైనవి. విసస్ చారమ్ అనేక సంవత్సరముల పరిశోధనల ఫలితంగా తయారు కాబడినది దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యుముఖము నుండి బయటపడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడురోజుల తరువాత మీకు బాగా తెలిక యిస్తుంది దీనికి పత్యంలేదు. "జెక్షన్లు అవసరం లేదు ఇంగ్లీషులో వివరముగల ఇంగ్లీషు కరపత్రానికి వ్రాయండి; ఉచితంగా పంపెదము. 50 బిళ్ళల బుడ్డీ ఖరీదు రు 8-12-0 లు.

ప్యాకింగు, పోస్టేజి ఉచితము.

విసస్ రిసెర్చి లేబరేటరి, (A.H.)
పోస్టుబాక్సు నెం. 587, కలకత్తా.

సూడాన్‌కు ఈజిప్షియన్, బ్రిటిష్ సేనల తరలింపు

అక్కడ తిరుగుబాటును అణచివేయడానికి అవసరమని లండన్‌కు కయిరో సూచన

కయిరో, ఆగస్టు 21—

దక్షిణ సూడాన్‌లో సాగుతున్న సేనల తిరుగుబాటును అణచివేసి, శాంతిభద్రతలను నెలకొల్పడానికి సూడాన్‌కు ఈజిప్షియన్ సేనలు, బ్రిటిష్ సేనలు పంపబడాలని ఈజిప్టు నేడు బ్రిటన్‌కు అధికారరీత్యా సూచించింది.

ఈజిప్షియన్ సూడాన్ వ్యవహారాల శాఖ మంత్రి మేజర్ సలీం నేటిరాత్రి ఇక్కడ బ్రిటిష్ రాయబారి సర్ హంఫ్రీ ట్రెవెల్యాన్‌ను రెండుసార్లు కలుసుకొన్నప్పుడు పై సూచనను చేశాడు.

దక్షిణ సూడాన్‌లో ప్రస్తుతం ఏర్పడిన "విషమ పరిస్థితి"ని గురించి చర్చించడానికి సూడానీస్ నాయకులతో ఒక రౌండు టేబుల్ సమావేశం ఏర్పాటు చేయబడాలని మేజర్ సలీం నేటి తొలి సమావేశంలో సర్ హంఫ్రీకి సూచించాడు.

మేజర్ సలీం నేటిరాత్రి బ్రిటిష్ రాయబారిని రెండుసార్లు కలుసుకున్నాడు.

రెండవ సమావేశం అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, ఈక్వెటోరియా రాష్ట్రంలో ఉభయ పక్షాలకు చెందిన సైనికులు మొత్తం 80 మంది మరణించారనీ, ఇంకా చాలామంది గాయపడ్డారనీ, ఉత్తర సూడాన్‌కు చెందిన 15 మంది సైనికోద్యోగుల జాడ తెలియడంలేదనీ మేజర్ సలీం విశదం చేశాడు.

తిరుగుబాటు సేనలచే సూడాన్‌లో రెండు పట్టణాల ఆక్రమణ

ఖార్టూం, ఆగస్టు 21— తిరుగుబాటు జరిపిన సూడానీస్ పటాలాలు దక్షిణ సూడాన్‌లోని టోరిట్, యెయ్ అనే పట్టణాలను ఆక్రమించుకున్నట్లు నేడిక్కడకు చేరిన తాజా వార్తలు తెలుపుతున్నవి.

టోరిట్ దక్షిణ సూడాన్‌లోని ఈక్వెటోరియా రాష్ట్రంలోని ముఖ్యపట్టణాలలో ఒకటి. ఉగాండా, బెల్జియన్ కాంగోల సరిహద్దును ఆనుకొనివున్న ఈ రాష్ట్రానికి ఉత్తర సూడాన్ నుంచి ప్రభుత్వ సైన్యాలు, సాయుధ కవచ శకటదళాలు, సరఫరాలు హుటాహుటిగా పంపబడుతున్నవి.

ఉత్తర సూడాన్‌కు వెళ్ళడానికి ఆయత్తం కావలసిందని క్రిందటి గురువారంనాడు ఉత్తరువు చేయబడడంతో ఈ సూడానీస్ పటాలాలు తమ ఉద్యోగులపై తిరగబడి పట్టణాన్ని దోచుకొని, వార్తా సౌకర్యాలను ఛేదించినవని. అంతట ఈ సైనికుల తిరుగుబాటు ఈక్వెటోరియాకు సరసనే వున్న ఎగువ నైల్ రాష్ట్రానికి, బార్ ఎల్ ఘజల్ రాష్ట్రానికి కూడా వ్యాపించిందనీ తెలుస్తున్నది.

ఈక్వెటోరియాలోను, తక్కిన రెండు దక్షిణ సూడాన్ రాష్ట్రాలలోను నిన్న అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది.

టోరిట్ నుంచి కొందరు ఉద్యోగులు ఈక్వెటోరియా రాజధాని జూబాకు పారిపోయి వచ్చారనీ, వీరు ఉగాండాకు వెడుతున్నారనీ తెలియవచ్చింది. ప్రస్తుత జూబా ప్రభుత్వం స్వాధీనంలోనే వున్నట్లు తాజా వార్తలనుబట్టి తెలుస్తున్నది.

సూడాన్ మంత్రివర్గం మొన్న రాత్రి జరిపిన సమావేశంలో ప్రతిపక్షం నాయకునకు ఉమ్మా పార్టీ సెక్రెటరీ-జనరల్ అబ్దుల్లా ఖలీల్‌కు టోరిట్‌లోని పరిస్థితి తెలియజేయబడింది. నిన్న ఉదయం మంత్రివర్గం పునస్సమావేశమయింది.

ఉత్తర సూడాన్ నుంచి వెళ్ళిన టోరిట్ జిల్లా కమీషనర్ సంగతిగాని, ఆ పట్టణంలోని మిషనరీలు, వర్తకులను గురించిగాని యింతవరకు ఏ సమాచారం తెలియలేదు. టోరిట్ ప్రాంతంలో వర్షాలు అవిరళంగా కురుస్తున్నందున రాకపోకలకు వీలులేక తిరుగుబాటును అణచడంలో విలంబన జరగవచ్చునని నిపుణులు అంటున్నారు.

ఖార్టూంలో రైఫిల్సు, బాయొనెట్లు ధరించిన పోలీసు దళాలు ప్రధాని ఇస్మాయిల్ ఎల్. అజారీ గృహంవద్ద, తక్కిన మంత్రుల గృహాలవద్ద, రేడియో స్టేషన్ వద్ద కావలా వుంచబడ్డారు.

సూడాన్ పార్లమెంట్ సమావేశం

ఖార్టూం, ఆగస్టు 22— సూడాన్ స్వయం నిర్ణయాధికారం అమలుపై ఆధ్వర్యం వహించే అంతర్జాతీయ సంఘంలో ఇండియా, పాకిస్తాన్, నార్వే, స్వీడన్, యుగోస్లావియా, చెకోస్లోవాకియా, స్విట్జర్లెండ్‌లకు సభ్యత్వం వుండాలని పార్లమెంటరీ వర్గాలచే చేయబడిన సూచనను గురించి చర్చించడానికి సూడాన్ పార్లమెంటు నేడు సమావేశం కాబోతున్నట్లు నిన్నరాత్రి ఇక్కడ తెలియవచ్చింది.

ఈ అంతర్జాతీయ సంఘంలో ఏయే దేశాలకు సభ్యత్వం వుండాలనే విషయమై ఇటీవల కయిరోలో జరిగిన సంభాషణలలో బ్రిటన్, ఈజిప్టుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అప్పుడు ఈ విషయమై తగు నిర్ణయం చేయవలసిందిగా అవి సూడాన్ పార్లమెంటును కోరాయి.

సూడాన్ భావి ప్రతిపత్తిని నిర్ణయించే రాజ్యాంగ పరిషత్తు ఎన్నికలపై ఈ అంతర్జాతీయ సంఘం ఆధ్వర్యం వహిస్తుంది.

వచ్చేనెలలో కంబోడియా అసెంబ్లీలో 791 స్థానాలకు జరుగనున్న ఎన్నికలలో 309 మంది అభ్యర్థులు పోటీ చేస్తారని కంబోడియా దేశీయ శాఖ ప్రకటించింది.

గౌహతి విమాన ప్రమాదం

ముందుగానే క్రిందికి దిగిన ఫలితమని నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 21— గత జనవరి 21వ తేదీన గౌహతి విమానాశ్రయానికి సమీపాన ఇండియన్ ఎయిర్ లైన్స్ కార్పొరేషన్‌వారి "విటికోస్" అన్న డకోటా విమానానికి సంభవించిన ప్రమాదం గురించి దర్యాప్తు జరిపిన కోర్టువారు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

ఆ విమానం గౌహతి విమానాశ్రయంలో క్రిందికి దిగడానికి ప్రయత్నించిన సందర్భంగా ఆఖరిసారి జరిగిన ప్రయత్నంలో ముందుగానే క్రిందికి దిగిపోయిన కారణాన ముందులో కంటికి కనుపడకుండా వున్న పోకచెట్టుకు కొట్టుకొనగా ప్రమాదం జరిగిందని ఆ కోర్టువారు నిర్ణయించారు.

ఆ విమానం కలకత్తానుంచి షెటిల్ సర్వీస్‌పై గౌహతి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. ఆ విమానంలోవున్న ముగ్గురు ఉద్యోగులు మరణించారు. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు జరిపిన తర్వాత కోర్టువారు సమర్పించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది.

తూర్పు పాకిస్తాన్‌లోని ఖుల్నా జిల్లాలోని మొరేల్‌గంజ్ ఘాట్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా నావల పోటీని చూడవచ్చిన ప్రజలు ఎక్కిన వంతెన విరిగి అయిదుగురు మరణించారు.

బ్రిటిష్ అణుశాస్త్రజ్ఞులకు మాస్కో ఆహ్వానం

జెనీవా, ఆగస్టు 20— హార్వెల్‌లోని బ్రిటిష్ అణుశక్తి పరిశోధన కేంద్రం డైరెక్టర్ సర్ జాన్ కాక్‌క్రాఫ్‌ను, ఇక్కడ ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల మహాసభలో పాల్గొన్న తక్కిన బ్రిటిష్ ప్రతినిధివర్గ సభ్యులను మాస్కోకు ఒకసారి రావలసిందిగా సోవియెట్ శాస్త్రజ్ఞులు ఆహ్వానించినట్లు నేటి రాత్రి ఇక్కడ తెలిసింది.

గోవా సత్యాగ్రహ నిర్వహణకు ప్రపంచ పత్రికల సమర్థన

—పోర్చుగల్ దురంతాల ఖండన

న్యూఢిల్లీ, ఆగస్టు 22—

గోవా సత్యాగ్రహాన్ని సమర్థిస్తూ, కాలగతిని గమనించి పోర్చుగీసువారు వ్యవహరించాలని వివిధ దేశాల పత్రికలు సంపాదకీయాలు వ్రాసినవి. పోర్చుగీసు కుంభకర్ణుని నిద్ర మేల్కొల్పవలసిన బాధ్యత చివరకు బ్రిటన్, అమెరికాలదే కాగలదని పోర్చుగల్ పొరుగుదేశమైన స్పెయిన్ పత్రిక వ్రాసింది కూడా.

వివిధ దేశాల పత్రికలు గోవా సమస్యపై చేసిన వ్యాఖ్యానాల వివరాలు యివి:—

స్పెయిన్: "పోర్ట్ ఆఫ్ స్పెయిన్ గెజెట్" అనే పత్రిక ఫ్రాన్సు తన వలసరాజ్యాలనుంచి ఉపసంహరించుకొనడాన్ని, పోర్చుగీసు మంకుపట్టుదలతో పోలుస్తూ, గోవా పోర్చుగల్‌లో అంతర్భాగమని చెబుతున్న డాక్టర్ సాలజార్ అభిప్రాయాలను ఉదాహరిస్తూ యిలా అన్నది:—"కలోనియల్ ప్రాంతాలకు అంతటి చారిత్రకమైన, ప్రాచీనమైన ప్రాధాన్యత వుండడాన్నిబట్టి కాలం మారినదని పోర్చుగీసువారిని విశ్వసింపజేయడంలో ప్రధాని నెహ్రూ చాలా క్లిష్టమైన బాధ్యతనే నిర్వహించవలసి వుంది." లోకం మారినదని తెలుసుకొనకుండా నిద్రపోతున్న పోర్చుగీసు కుంభకర్ణుని (రిప్ వాన్ వింకిల్) నిద్ర మేల్కొలిపి నేటి పరిస్థితులను గుర్తించేటట్లు చేయవలసిన బాధ్యత చివరకు బ్రిటన్, అమెరికాలపైనే వుంటుందని కూడా ఆ పత్రిక సూచించింది.

స్వీడన్: "డాజెన్సు నేహీటర్" అనే పత్రిక "గోవాలో రక్తపాతం" అనే శీర్షికకింద సంపాదకీయాన్ని వ్రాస్తూ పోర్చుగీసు స్థావరాలుచుట్టూ ఇండియా భూభాగంతో వుండి, అధిక సంఖ్యాకులుగా భారతీయ పౌరులతో వుండడమనేది వైపరీత్యంగా పేర్కొన్నది. "ఆర్థికంగాచూస్తే గోవా పూర్తిగా ఇండియాపైనే ఆధారపడి వున్నది. గోవా ఎగుమతులు నూటికి 40 వంతులు ఇండియాకే. ఇండియా హక్కులను కాదనడం, ప్రతిఘటించడం అసాధ్యమనే విషయం గోవాలోనే నానాటికి గుర్తింపు కలుగుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. ఫ్రెంచి స్థావరాల సమస్య వోటుద్వారా పరిష్కారమైనది అంతే ఆశ్చర్యాన్ని కలిగించేవిధంగా అక్కడిపెక్కుమంది ఇండియాలోవిలీనంకావడానికి అనుకూలంగా ఓటువేశారుకూడా. ప్రస్తుతానికి గోవాలో ప్రజాభిప్రాయం వేరుగా వుండవచ్చు అయితే ముందుముందు, ప్లెబిసైట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని కాదని, ఇండియా హక్కులను చిరకాలం త్రోసివేయడం సాధ్యపడదు, ఆగస్టు 15న జరిగిన రక్తపాతంతో యిది మరింత స్పష్టమైపోయింది. ప్రాణత్యాగంవల్ల, భారతీయ సత్యాగ్రహులు ఇండియా వాదనకు మరింతబలాన్ని తెచ్చుకున్నారు" అని వ్రాసింది.

అమెరికా: "ది బాల్టిమోర్ సన్" పత్రిక ఆగస్టు 17వ తేదీన సంపాదకీయం వ్రాస్తూ పోర్చుగీసు స్థావరాల సమస్యపై ఇండియా విధానాన్ని సమర్థించింది.

అరేబియా: "అల్ షా అబ్" పత్రిక గోవా ఇండియాలో భాగమేనని, అది ఇండియాలో విలీనం కావలసి దేనని వ్రాసింది. పోర్చుగీసువారికి ఏ మాత్రం రాజకీయమైన దూరదృష్టి వున్నా, పుదుచ్చేరి, తదితర స్థావరాలనుంచి ఫ్రెంచివారికి వలెనే పోర్చుగీసువారు వైదొలగిపోగలరని కూడా వివరించింది గోవాను కొన్నిగంటలలో స్వాధీనం చేసుకొనగల శక్తి వున్నా, త్వరపడి మిలిటరీ చర్యను తీసుకొనకపోవడంలో ఇండియా ఎంతో వివేకాన్ని, దూరదృష్టిని కనబరచిందని కూడా ప్రశంసించింది.

"అల్ హూరియాహ్" అనే పత్రిక "గోవాలో సమరం" అనే శీర్షికతో, క్రొత్త పరిస్థితితో కూడిన ఈ ఘటనలు సమరం మనకు ఆశ్చర్యాన్ని కలిగించి, విశ్వేషణలను చేస్తున్నదని వ్రాసింది. పోర్చుగీసు ఇంపీరియలిస్టుల తుపాకిగుండ్లకు బలియైన సత్యాగ్రహుల త్యాగం వృధాపోదని, నిస్సందేహమైన విమోచనను అది త్వరితం చేయగలదని కూడా నొక్కిచెక్కాణించింది.

ఆఫ్రికా: "డైలీ క్రానికల్" పత్రిక ఆగస్టు 17వ తేదీన "తరువాత ఏమిటి?" అనే శీర్షిక కింద గోవాలో యింక ఏమి జరగనున్నదనే ప్రశ్నే ప్రతి ఒక్కరినుంచి వినవస్తున్నదని వ్రాసింది. అహింసా విధానానికే కట్టుబడి వుండాలనే ఢిల్లీ విధానాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఇండియా పౌరులు తమకు తాముగా ఒక నిశ్చయానికి వచ్చి, గోవాలోకి సాగిపోగల పరిస్థితులు ఏర్పడడంలో ప్రమాదం కనిపిస్తున్నదని, ప్రజలను ఉద్రిక్తులను చేయడం జరిగిందని, వారొక నిశ్చయానికి వచ్చినప్పుడు, ఆ ప్రవాహ వెల్లువలో పోర్చుగీసువారు తుడిచిపెట్టుకు పోకుండా ఆపగలిగిన శక్తి ఎవ్వరికీ లేదని కూడా హెచ్చరించింది.

కెనడా: "మాంట్రియల్ స్టార్" పత్రిక 16వ తేదీన గోవా సమస్యపై సంపాదకీయాన్ని వ్రాస్తూ భారతఖండంలో కలోనియలిజానికి చివరి గుర్తులుగా వున్న గోవా, డయ్యూ, డామన్‌లను తన కిందవుంచుకొనడం పోర్చుగల్‌కు నానాటికీ కష్టమైపోగలదని స్పష్టం చేసింది "ఫ్రాన్సు మార్గాన్నే పోర్చుగల్ కూడా అనుసరించాలి, ఇండియానుంచి వైదొలగాలని, నానాటికీ పెరిగిపోతున్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిఘటించడం చాలా కష్టం, ఆ ప్రజోద్యమాన్ని అరికట్టడం కూడా అంతకంటెనూ కష్టం" అని కూడా వ్రాసింది.

ఆస్ట్రేలియా: గోవాపై ఇండియాకు గల హక్కులను ప్రపంచంలో హెచ్చుమంది సమర్థిస్తున్నారని అంటూ, ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్ కమిషన్‌లో వార్తల వ్యాఖ్యాత శ్రీ జి. స్పెక్ ఆగస్టు 15వ తేదీన అవరలో తీవ్రమైన కారణాలవల్ల పోర్చుగీసు వాదన దెబ్బతిన్నదని చెప్పాడు; నేడున్న పరిస్థితి ఇండియా దృఢసంకల్పాన్ని తెలియజేస్తున్నదని, ఇండియా హక్కులను ప్రపంచంలో హెచ్చుమంది సమర్థిస్తున్నారని కూడా చెప్పక తప్పదని అన్నాడు.

లంక: "సిలోన్ అబ్జర్వర్" పత్రిక "పోర్చుగీసువారు వైదొలగితీరాలి" అనే శీర్షికకింద వ్రాస్తూ, న్యాయశాస్త్రరీత్యాను, నైతికంగాను, ఆర్థికంగాను, భాషారీత్యాను, చారిత్రాత్మకంగాను, జాతీయంగా ఆలోచించినా, చివరకు లోకజ్ఞానంతో చూచినా ఆసియాలో తన వలసలను గట్టిగా పట్టుకుని వుండిపోవాలన్న పోర్చుగీసు మొండితనాన్ని సమర్థించడానికి వీలులేదని ఉద్ఘాటించింది.

"సిలోన్ డెయిలీన్యూస్" కలోనియల్ పరిపాలకులు రెచ్చగొట్టినా దాడులకు పడినప్పటికీ రెచ్చిపోకుండా శాంతియుతంగానే పోర్చుగీసు పాలనకు స్వస్తి చెప్పించాలనే దృఢ నిశ్చయాన్ని ప్రధాని నెహ్రూ పునరుద్ఘాటన చేయడం నిజంగా హర్షనీయం" అని వ్రాసింది.

చైనా: "పీపుల్సు డెయిలీ" ఆగస్టు 18వ తేదీన నిరాయుధులైన ఇండియా సత్యాగ్రహులను హత్యచేయడానికి పోర్చుగీసు కలోనియలి వాదులు సాయుధ బలాలను

ఫ్రెంచి ఉత్తరాఫ్రికాలో తిరిగి దౌర్జన్య ప్రజ్వలన

ఇప్పటికి 800 మందికి పైగా మృతి; వందలాది మందికి గాయాలు; విపరీతంగా ఆస్తినష్టం

పారిస్, ఆగస్టు 21—

ఫ్రెంచి ఉత్తరాఫ్రికాలో నేడు తిరిగి రక్షణ దళాలతో నేషనలిస్టులు తీవ్ర పోరాటానికి తలపడడంతో మళ్ళీ మహోద్ధృతంగా దౌర్జన్యాలు ప్రజ్వలించాయి. నిన్న ఈ రెండు పక్షాలకు మధ్య జరిగిన ఘోర సంఘర్షణలలో 800 మందికి పైగా మరణించారు.

కాసబ్లాంకాకు 75 మైళ్ళ దూరంలో వున్న ఖౌరిబ్‌గా పట్టణంలో నేడు మొరాకన్ నేషనలిస్టులకు, ఫ్రెంచి సేనలకు మధ్య హోరాహోరిగా పోరాటం జరిగింది. దీనిలో ఫ్రెంచి విమానాలు, ఫ్రెంచి ట్యాంకులు కూడా పాల్గొన్నవి.

క్రొత్తగా చెలరేగిన ఈ పోరాటంలో చాలా మంది మరణించినటు అధికారులు విశదం చేశారు, కాని, మరణించినవారి సంఖ్య మాత్రం ప్రకటించబడలేదు.

అల్జీరియాలో తిరిగి పోరాటం

తూర్పు అల్జీరియాలోని గ్వెల్మా పట్టణంలో నేడు రక్షణ దళాలకు, అల్జీరియన్లకు మధ్య ఒక గంటసేపు తీవ్ర పోరాటం జరిగింది.

అల్జీరియన్లు పోరాటాన్ని విరమించుకొని వెళ్ళిపోవడానికి ముందు స్థానిక ప్రభుత్వ కార్యాలయాలపైన, కోర్టులపైన, పోలీసు స్టేషన్‌పైన కాల్పులు జరిపారు.

తాజాగా జరిగిన ఈ పోరాటంలో ఎంత మంది మరణించినదీ ఇంకా తెలియలేదు.

ఫ్రెంచి సైనికులు గాయపడిన 80 మంది అల్జీరియన్లను ఖైదీలుగా పట్టుకొన్నారు.

70 మంది ఫ్రెంచి సైనికులు గాయపడ్డారు.

మరణించిన ఒక అల్జీరియన్ దుస్తులలో "జాతీయ విమోచన సైన్యం" అని శీర్షిక పైపు చేయబడి, "శత్రువులతో సహకరించినందుకు" అబ్బాస్ అల్లావా ఉరి తీయబడినట్లు లిఖించబడిన పత్రం ఒకటి పట్టుబడినట్లు పోలీసులు తెలియజేశారు.

అల్జీరియన్ రిపబ్లికను పార్టీ నాయకుడు ఫెర్హాత్ అబ్బాస్ సోదరుని కుమారుడు, రసాయన శాస్త్రవేత్త అయిన అబ్బాస్ అల్లావా నిన్న తన గృహంలో చంపబడ్డాడు. ఒక అల్జీరియన్ అసెంబ్లీ సభ్యుడు అతని కార్యాలయంలో గాయపరచబడినట్లు ఈ పార్టీకి చెందిన మరొక సభ్యుడు బెన్ బెల్ హాజ్ విశదం చేశారు.

కొందరు అల్జీరియన్లు నిన్న బోనె పట్టణంలో ఒక యూరోపియన్ గృహంపై గ్రెనేడ్ బాంబును విసిరి తుపాకి కాల్పులు జరిపిన ఫలితంగా ఆ యూరోపియన్ గాయపడ్డాడు. అతని భార్య వెంటనే మరణించింది.

ఈ పట్టణం వెలుపలనే నేటి ఉదయం ఒక చోట ముగ్గురు కుత్తుకలు కోయబడిన అల్జీరియన్లు పడి వున్నారు.

నిన్న అల్జీరియాలో 25 పట్టణాలపైన గ్రామాలపైన జరిగిన దాడులలో 460 మంది అల్జీరియన్లు, 69 మంది ప్రభుత్వ సైనికులు మరణించారు.

టాంజియర్‌లో ప్రదర్శనాలు

టాంజియర్, ఆగస్టు 21— దేశ బహిష్కృతుడైన సుల్తాన్ సిదీ మహమ్మద్ బెన్ యూసఫ్ స్వదేశానికి తిరిగి రావాలని కోరుతూ టాంజియర్‌లో నేడు కూడా పెద్ద పెట్టున ప్రదర్శనాలు జరిగాయి.

సుల్తాన్ పదభ్రష్టుడుగా చేయబడి రెండేళ్ళు నిండిన సందర్భంగా నిన్న ఈ ప్రదర్శనాలు ప్రారంభమైనాయి. నేటి మధ్యాహ్నం ప్రదర్శకులు నగరంలో వివిధ ప్రాంతాలలో ఒకే సమయంలో గుంపులు గుంపులుగా చేరి పెద్ద మార్కెట్‌కు ఊరేగింపులుగా బయలు దేరగా పోలీసులు వారిని అటకాయించారు. కాని, ప్రదర్శకులు నిన్నటికంటె తీవ్రంగా వారిని ప్రతిఘటించి రాళ్ళు రువ్వారు. ఈ సందర్భంలో అనేక మంది అరెస్టు చేయబడ్డారు.

అరెస్టు అయిన వారిలో చాలా మంది స్పానిష్ మొరాకోనుంచి వచ్చిన వారు వున్నారు.

మొరాకో భవితవ్య నిర్ణయానికి సమావేశం

ఎయిక్స్ లెస్ బైన్స్ (ఫ్రాన్సు), ఆగస్టు 22— ఫ్రెంచి ప్రొటెక్టరేట్ దేశం మొరాకో భవితవ్యాన్ని నిర్ణయించేందుకు ఫ్రెంచి నాయకులు, మొరాకన్ రాజకీయ నాయకులు ఆల్ప్సెన్ ప్రాంతంలోని ఈ విశ్రాంతి స్థానంలో నేడు సమావేశమౌతున్నారు.

ఫ్రెంచి ప్రధాని ఎడ్గార్ ఫారే, విదేశాంగ మంత్రి ఆంటోయిన్ పినే, మరి ముగ్గురు ఫ్రెంచి మంత్రులు మొరాకోలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 40 మంది నాయకులతో కలిసి ఇక్కడ, ప్రస్తుతం దౌర్జన్యకాండలు ప్రజ్వలిస్తున్న మొరాకోలో సకల పక్షాలకు ప్రాతినిధ్యంగల సుస్థిర ప్రభుత్వాన్ని స్థాపించడానికి తీసుకోవలసిన చర్యలను గురించి వారం రోజులపాటు చర్చలు జరుపుతారు.

మొరాకో మాజీ సుల్తాన్ మహమ్మద్ బెన్ యూసఫ్ పదభ్రష్టుడుగా చేయబడి రెండేళ్ళు పూర్తిఅయిన సందర్భంగా మొరాకోలోను, దానిని ఆనుకొనివున్న ఫ్రెంచి భూభాగం అల్జీరియాలోను ప్రజ్వరిల్లిన దౌర్జన్యకాండల ఫలితంగా ఇప్పటికి సుమారు 800 మందికి పైగా మరణించారని, ఇంకా వందలాది మంది గాయపడ్డారని, అచ్చటి ఆస్తిపాస్తులకు విపరీతంగా నష్టం కలిగించబడిందని తెలుస్తున్నది.

ఒక్క మొరాకోలోని నగరాలలోను, పట్టణాలలోనే ఈ కల్లోలాలలో 246 మంది మరణించారట. తీవ్ర పోరాటం చెలరేగిన ఔద్ జెమ్‌లో ఇంకా "చాలామంది" మొరాకన్లు మరణించారని ఫ్రెంచి అధికారులు విశదం చేస్తున్నారు.

ఔద్ జెమ్‌లో చంపబడిన 50 మంది యూరోపియన్‌లతోను కలిపి మొరాకోలో మొత్తం 90 మంది యూరోపియన్లు మరణించారనీ, మరి 20 మంది యూరోపియన్లు గాయపడ్డారనీ, అయిదుగురు యూరోపియన్ సైనికోద్యోగులు, నలుగురు మొరాకన్ సైనికులు చనిపోయారనీ రాబాత్‌లో అభిజ్ఞ వర్గాలవారు తెలియజేశారు.

మొరాకన్ కొండజాతివారి లొంగుబాటు

కెనిఫ్రా (మొరాకో), ఆగస్టు 21— మొరాకోలో అట్లాస్ పర్వతాలలోని కెనిఫ్రా పట్టణంలో తిరుగుబాటు జరిపిన మొరాకన్ కొండజాతివారు, ఫ్రెంచి సైనికదళాలు ఆ పట్టణాన్ని మూడు రోజులపాటు ముట్టడించిన పిమ్మట నేడు లొంగిపోయారు.

ఈ ముట్టడిలో కొండజాతీయులలో హత శతగాత్రులు 60 మంది కంటె. ఒక ఫ్రెంచి లెఫ్టినెంట్, ఒక ఫ్రెంచి సైనికుడు మరణించారు.

ఫ్రెంచి ప్రధాని హెచ్చరిక

పారిస్, ఆగస్టు 21—

ఫ్రెంచి ప్రధాని మున్యూర్ ఫారే నేటి ఉదయం ఒక ప్రకటన చేస్తూ మొరాకో, అల్జీరియాలలో సంభవించిన అమానుష దౌర్జన్యాలను, చిత్రవధలను ఏ జాతి సమర్థించజాలదని అన్నాడు. ఈ అక్రమానికి ఒడిగట్టిన వారిని ఫ్రాన్సు శిక్షించగలదని ఆయన హెచ్చరించాడు కూడా.

గ్రాండ్వాల్ వినతి

మొరాకోలోని ఫ్రెంచి రెసిడెంట్ జనరల్ మున్యూర్ గిల్బర్ట్ గ్రాండ్వాల్ నిన్నరాత్రి ఒక ప్రకటన చేస్తూ తన ధైర్య విశ్వాసాలు పూర్తిగా సడలిపోయినవన్నాడు.

ఔద్ జెమ్‌లో నిన్న కనీసం 30 మంది యూరోపియనులు అతి దారుణంగా చిత్రవధ చెయ్యబడ్డారనీ, ఏదో ఒక విధంగా ఒడంబడిక సాధించి శాంతిని నెలకొల్పడానికై ఒకటిన్నర మాసాల క్రితం వచ్చిన తనకు గుండె జారిపోయిందనీ ఆయన అన్నారు.

యూరోపియన్ స్త్రీలు, వృద్ధులు కుటుంబాలు కూడా నిర్దాక్షిణ్యంగా చంపివేయబడ్డారనీ ఈ దౌర్జన్యాలను అణచివేయడానికి తాను సర్వవిధ చర్యలు తీసుకోగలననీ, పెక్కుమంది మొరాకనులు సద్భావాన్ని చూపుతున్నప్పటికీ కొందరు గుడ్డి ఆవేశంతో వర్తించడం శోచనీయమనీ కూడా మున్యూర్ గ్రాండ్వాల్ అన్నాడు.

పౌరసత్వం దరఖాస్తుల ఆమోదంలో సింహళ ప్రభుత్వం జాప్యం

(మన విలేకరి) న్యూఢిల్లీ, ఆగస్టు 21—

గత సంవత్సరం జనవరి, అక్టోబర్ మాసాలలో ఇండియా, లంకల మధ్య జరిగిన ఒడంబడికలను లంక ప్రభుత్వం అమలు జరుపుతున్న విధానంపట్ల ఇండియా ప్రదర్శిస్తున్న అసంతృప్తి ఎంతగా సహజమైనదో అంకెలను చూస్తే బోధపడగలదు.

8 లక్షలమంది భారతీయులు లంక పౌరసత్వానికి దరఖాస్తులు పంపగా 1955 జూలై నెలాఖరు వరకు 97,000 మందికి మాత్రమే పౌరసత్వం ఇవ్వబడిందని లెక్కలను బట్టి తెలుస్తున్నది.

1955 జనవరి నుంచి మే నెల లోపున మొత్తం 146 మందికి మాత్రమే పౌరసత్వమివ్వబడినందున పౌరసత్వం దరఖాస్తులను మొదలంట తిరస్కరించాలన్న అభిప్రాయం కలిగివున్నటు వ్యక్తమౌతున్నది. ఈకాలంలో అనగా 1955 జనవరి నుంచి మేనెల లోపున 11,916 దరఖాస్తులు నిరాకరించబడినవి.

1954 అక్టోబర్ ఒడంబడికలో పేర్కొనబడిన గడువు వచ్చే జనవరి లోపున ఈ దరఖాస్తు లన్నింటినీ లంక ప్రభుత్వం పరిష్కరించగలదా లేదా అన్న విషయం కూడా అనుమానాస్పదమే.

ఇలా పౌరసత్వం దరఖాస్తుల విషయమై జాప్యం చేస్తూ దరఖాస్తుదారులకు పౌరసత్వాన్ని నిరాకరించడమే ఒడంబడిక లక్ష్యాలకు విరుద్ధం. అనేక సంవత్సరాలుగా లంకలో వుంటూ దాని అభ్యుదయానికి ఎంతగానో పాటుపడిన వారి దరఖాస్తులే ఇలా తొక్కిపెట్టబడి వుంచడంచేత ఆ ఒడంబడిక ఆశయాలకే విరుద్ధంగా పరిస్థితులు జరుగుతున్నవని రాజకీయ వర్గాలవారు అంటున్నారు.

ఇప్పటి పద్ధతినిచూస్తే రెండు లక్షలమందికి మించి పౌరసత్వాలు లభించకపోవచ్చు.

లంక మాజీ ప్రధాని డడ్లీ సేనానాయకే రెండేండ్ల క్రితం ఈ సంగతి ముచ్చటిస్తూ నాలుగులక్షల మందికి పౌరసత్వం యివ్వబడగలదని. రెండున్నర లక్షలమందికి శాశ్వత నివాసానుమతి ఇవ్వబడగలదని సూచించాడు.

గత సంవత్సరం అక్టోబర్‌లో సమావేశం జరిగిన సందర్భంలో కూడా ఇండియన్ ప్యాస్‌పోర్టు ఉన్నవారికి లేదా ఇండియన్ హైకమిషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకొన్నవారిని మాత్రమే భారతీయులుగా పరిగణించవలెననీ, ఈ రెండూ లేనివారిని ఏ దేశానికి చెందనివారిగా పరిగణించాలని నిర్ణయించబడింది. ఏ దేశానికి చెందని వారుగా చాలామంది వుండరాదని ఉభయదేశాలవారు ఆమోదించారు.

పౌరసత్వం దరఖాస్తులను రిజిస్టర్ చేసే కార్యక్రమాన్ని సంగ్రహం చేయడానికి కూడా లంక ప్రభుత్వం ఆమోదించింది. దీన్ని సంగ్రహం చేసి, ధారాళంగా పౌరసత్వం హక్కులివ్వడానికి మారుగా విశేషంగా దరఖాస్తులను నిరాకరిస్తున్నది.

I am buying a **murphy**



MODEL 224
You can't help loving this **radio**
MR. 54.21



లైఫ్ బాయ్ సబ్బు
ప్రతిదిన మలినములోని క్రిములనుండి మిమ్ములను కాపాడును

L. 251-X72 TL   ఇండియాలో తయారుచేయబడినది

గోవా ప్రభుత్వ నిరంకుశత్వానికి ఆంధ్ర ప్రజల ఖండన

లక్ష్యం సిద్ధించేవరకు ఉద్యమాన్ని సాగించాలని సభలలో ప్రబోధం

బరంపురం ఆగస్టు 19—గంజాం జిల్లా గోవా విముక్తి సహాయ కమిటీవారు పిలుపు ప్రకారం హర్తాళ్ చేయించి, సాయంత్రం పెద పూరేగింపుజరిపి టౌనుహాలు ఆవరణలో సభ జరిపారు. సుమారు మూడువేల మంది సభలో పాల్గొన్నారు.

గోవాకు వెళ్ళి సత్యాగ్రహం చేసి, అసువులు బాసిన త్యాగవీరులకు ఈ సభవారు తమ సానుభూతిని చూపుతూ తీర్మానం చేశారు.

"బ్రిటిష్ ప్రభుత్వం వున్నప్పుడు మనం కూడా సత్యాగ్రహం చేసి స్వాతంత్ర్యం సంపాదించుకున్నాము గాని యీ రీతిగా హింసాకాండకు మన మెవరం గురికాలేదు. సత్యాగ్రహులపై పోర్చుగీసు పోలీసులు అధికారులు గావిస్తున్న అత్యాచారములు మనం ఏవి విని ఎరుగం. వారు పెడుతున్న బాధలకు ఓర్చి సహిస్తూ, నిత్యం వందలాదిగా ఆ సత్యాగ్రహాగ్నిలో దుముకుతున్నారు. ప్రాణములు పోగొట్టుకుంటున్నారు. రక్షణం పోలీసు సహాయం యిచ్చి సత్యాగ్రహుల మానప్రాణ రక్షణగావించవలసింది" అని మరొక తీర్మానంచేస్తూ శ్రీయుతులు బ్రహ్మానందపండా, సదానంద మహంతి, మోహన్‌నాయక్ మొదలగు వారు మాట్లాడారు.

క్లిక్‌కొట్లు కాఫీహోటళ్ళు, సేవనరీ, బటల షాపులు, మందులకొట్లు అన్ని మూసివేశారు. కాలేజి హైస్కూలు మూసివేశారు బ్యాంకులు, కోర్టులు తదితర ఆఫీసులు మాత్రం మూయబడలేదు. మోటారు సర్వీసు రోడ్ ట్రాన్స్‌పోర్టు యధాప్రకారం పనిచేసింది.

సఖినేటిపల్లిలో

సఖినేటిపల్లి, ఆగస్టు 18—సఖినేటిపల్లి లూథరన్ హైస్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు 18వ తేదీ ఉదయం 10 గంటలకు స్కూలు ఆవరణలో సమావేశమై ఆగస్టు 15వ తేదీని గోవా విమోచనమునకు గాను శాంతియుత సత్యాగ్రహం చేసి ప్రాణముల నర్పించినవారి యెడల సంతాప సూచకంగా జరిపిన సభలో క్రింది తీర్మానాలు చేశారు:

"గోవా విమోచనముకు గాను శాంతియుత సత్యాగ్రహములో పాల్గొని తమ ప్రాణముల నర్పించినవారి ఆత్మలకు శాంతి కలుగుగాకయని భగవంతుని ప్రార్థించుచున్నాము"

ప్రాణములు కోల్పోయినవారి బంధుమిత్రులకు ఓదార్పు శాంతి యివ్వాలని ప్రార్థించుచున్నాము.

"పోర్చుగీసువారికి యికనైనను జ్ఞానోదయం కలిగి శాంతియుతంగా వారు మన దేశమును విడచి గోవా మొదలగు ప్రాంతములకు స్వతంత్రము నివ్వవలెనని తీర్మానించుచున్నాము"

సానుభూతి సూచకంగా ప్రార్థనలు జరిపి రెండు నిమిషములు మౌనముగా నిలబడియుండిన అనంతరం పాఠశాల యీ దినం మూయబడినదని ప్రధానోపాధ్యాయులు ప్రకటించారు.

ఆకివీడులో

ఆకివీడులో దుకాణాలు, కాఫీహోటళ్లు, సోడాకొట్లు, సైకిలు షాపులు (బ్రాంచి) అన్నీ పూర్తిగా మూసివేసి ఆకివీడు బోర్డు హైస్కూలు విద్యార్థులు బాలబాలికలు, ఆకివీడు పురజనులు కలసి నల్లజెండాలు ధరించి "క్విట్ గోవా" అనే నినాదాలతో బ్రహ్మాండమైన ఊరేగింపు సాగించారు. ఆకివీడు శ్రీ వెంకటలక్ష్మి టాకీసువారు సినిమాహాలు కూడ మూసివేశారు.

మొగల్తూరులో

మొగల్తూరు ఆగస్టు 18-గోవాలో జరుగు సత్యాగ్రహమును ముందంజవేసి అసువులర్పించిన ఆంధ్ర వీరులకు ఆత్మశాంతి గావించారు ఈ గ్రామంలో హర్తాళ్ గావించారు. మిల్లులు, కొట్లు మూసివేయబడినవి. మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ చౌకువద్ద బహిరంగ సభ జరిపి గోవా దారుణ కృత్యముల ఖండించారు.

భీమవరంలో

భీమవరం, ఆగస్టు 19—గోవా స్వాతంత్ర్య సమరంలో అసువులుబాసి వీరస్వర్గ మలంకరించిన స్వాతంత్ర్యయోధుల సంస్మరణార్థం భీమవరం కళాశాల విద్యార్థులు, తదితర హైస్కూలు విద్యార్థులు 17వ తారీఖున పట్టణమంతా పెరసన ప్రదర్శనములు చేశారు. పట్టణములోని ప్రభుత్వ కార్యాలయాలు-వర్తక-వాణిజ్య సంస్థలు మూయించి పూర్తి హర్తాళ్ జరిపించారు.

సాయంత్రం యు. యల్. సి. యం. హైస్కూలు గ్రౌండ్సులో శ్రీ యన్. వి. వి. ఆర్. అంజనేయులుగారి అధ్యక్షతన బహిరంగసభ జరుపబడినది. సభలో పలువురు విద్యార్థులు, పుర ప్రముఖులు ఉపన్యసించారు. "గోవా ఉద్యమంలో అసువులు బాసిన యోధుల కుటుంబములకు సంతాపం తెలియజేస్తూ బుడతకీచుల హింసాకాండలను గర్హిస్తూ, సత్వరమే గోవానుంచి వైదొలగవలసినదని హెచ్చరిస్తూ, శాంతియుత మార్గాలలో గోవా విముక్తికి తీవ్రకృషిచేసి, సోదర గోవా జాతీయులకు రక్షణ కల్పించవలసిందని భారతప్రభుత్వంను కోరుతూ తీర్మానించారు.

శ్రీ విహెచ్ వి. యల్. రామజోగయ్యగారి వందనసమర్పణతో సభ దిగ్విజయంగా ముగిసింది.

అల్లూరులో

అల్లూరు, ఆగస్టు 18—నెల్లూరుజిల్లాలోని అల్లూరు గ్రామవిద్యార్థులు గోవా విమోచనోద్యమ సందర్భంలో శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న వాలంటీర్లపై పోర్చుగీసు రాక్షస ప్రభుత్వం జరిపిన అత్యాచారాలు, అమానుష చర్యలను ఖండిస్తూ పెద్ద పెట్టున గ్రామంలో హర్తాళ్ జరిపారు.

అనాటి రాత్రి శ్రీ బత్తిన రమణారెడ్డిగారి అధ్యక్షతన బహిరంగ సభ జరుపబడింది. అధ్యక్షులు గోవాలోని బీభత్సదృశ్యాలు, భయానక సంఘటనలు ప్రజల దృష్టికి తెస్తూ, తక్షణమే పోలీసుచర్య తీసుకొని బుడతకీచులను పారద్రోలటం చేసుకోవడం తప్ప గత్యంతరం లేదని చెప్పారు.

గ్రామంలోని పలువురు ప్రముఖులు, విద్యార్థులు సభలో ఉపన్యసించారు.

కుప్పంలో

కుప్పం, ఆగస్టు 19 - గోవా విమోచన సంఘంవారి యాజమాన్యాన ఈ రోజున గొప్ప బహిరంగసభ శ్రీ ఆర్. సోమ రామిరెడ్డిగారి అధ్యక్షతను జరుపబడింది శ్రీ రామబ్రహ్మం (ఎం. యల్. ఏ), శ్రీ కె. శ్రీనివాసులు శెట్టి, శ్రీ శేషాద్రిఅయ్యంగారు పలువురు విద్యార్థులు బుడతకీచుల దౌష్ట్య చర్యలను అహింసా పద్ధతులననుసరించు సత్యాగ్రహులపై చూపుచున్న రాక్షస కృత్యాలను విరసిస్తూ సత్యాగ్రహంలో అసువులు బాసిన వారికి సానుభూతి, గోవా సత్యాగ్రహమును బలపరచవలసినదిగా నున్నా తీర్మానించారు సుమారు 2,000 పౌరులు విద్యార్థులు సభయందు పాల్గొన్నారు. రేపటిదినం హర్తాళ్ జరపడానికి నిర్ణయించారు.



(ప్రెసిడెంట్ ప్రసాద్ విజయవాడ స్టేషనులో చూడవచ్చిన పౌరులకు దర్శన మిస్తున్నప్పటి ఫోటో)

వెంకటగిరిలో

వెంకటగిరి, ఆగస్టు 20—గోవా సత్యాగ్రహం పట్ల సానుభూతి సూచకంగా వెంకటగిరిలో నేడు హర్తాళ్ జరిగింది అన్ని దుకాణాలు, ఫ్యాక్టరీలు, హోటళ్ళు యితర సంస్థలు మూతవేయబడినవి.

కందుకూరులో

కందుకూరు, ఆగస్టు 18—17వ తేదీ రాత్రి స్థానిక జనసంఘం ఆధ్వర్యాన గొప్ప బహిరంగసభ జరిగింది. సభకు స్థానిక జనసంఘ అధ్యక్షులు శ్రీ వేముల పాపయ్యగారు అధ్యక్షత వహించారు. ఇప్పటినుండి గోవాకు వెళ్ళి, సత్యాగ్రహంచేసి వస్తున్న శ్రీ బి. వి. సుబ్బారావు (బి. ఏ. సీనియర్, విద్యార్థి) గారిని బస్సుస్టాండునుండి బ్రహ్మాండమైన ఊరేగింపుతో జనసంఘ కార్యాలయంవద్దకు తీసుకువచ్చారు కార్యాలయంవద్ద కార్యదర్శి శ్రీ బి. చెంచురామిరెడ్డిగారు స్వాగతమొసంగారు. మధ్యాహ్నంనుండి మృతవీరులపట్ల సంతాపచిహ్నంగా దుకాణములన్నీ మూసివేయబడినవి.

బహిరంగసభలో అధ్యక్షులు గోవా సత్యాగ్రహి శ్రీ సుబ్బారావుగారిని పరిచయం చేశారు. శ్రీ కపర్తపు చిన్నబ్బిగారు ఉపన్యసిస్తూ, బుడతకీచులు నరరూప రాక్షసులు. వారికి దయా ధర్మ గుణములు లేవు. వారికి అహింసా మార్గం జ్ఞానా న్నివ్వదు. ధర్మసంరక్షణార్థం శ్రీ కృష్ణుడంతటివాడు హింసను ప్రేరేపించవలసి వచ్చింది. కనుక భారత ప్రభుత్వం గోవాపై వెంటనే పోలీసు చర్య గైకొనవలసి యున్నదని వక్కాణించారు. తదుపరి మద్దూరావుగారు పోర్చుగీసువారి కిరాతక చర్యలను, వా రనుభవించిన కష్టాలను అభివర్ణించారు. సభాంతమున స్మృతి వీరులపట్ల సంతాప చిహ్నంగా అందరూ లేచి మౌనంగా నిలబడ్డారు.

క్రింది తీర్మానములు ఏకగ్రీవంగా ఆమోదింపబడినవి. గోవాలో ఆత్మబలిదానం చేసిన అమరవీరులకు జోహారు లర్పిస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించడమైనది. బుడతకీచుల రాక్షసకృత్యముల ముందు భారతీయుల నైతిక ఒత్తిడి ఏవిధంగానూ పనిచేయలేదు కనుక భారతప్రభుత్వం సత్వరం గోవాపై నైతిక చర్యలను గైకొనవలసినదిగా కోరడమైనది. శ్రీ కొత్త కోటయ్యగారి వందనసమర్పణతో సభ ముగిసినది.

నిడదవోలులో

నిడదవోలు, ఆగస్టు 21—గోవాలో శాంతియుత సత్యాగ్రహులపై పోర్చుగీసు ప్రభుత్వం చేసిన కాల్పులకు నిరసనగా ఈ నెల 19వ తేదీని నిడదవోలులో హర్తాళ్ జరుపబడింది గ్రామంలోని కొట్లు, కాఫీహోటళ్లు, తదితర దుకాణాలు అన్నీ పూర్తిగా మూసివేయబడినవి. స్థానిక బోర్డు హైస్కూలులోని విద్యార్థులందరు స్కూలునుండి బయటకు వచ్చివేసి "పోర్చుగీసు ప్రభుత్వం గోవానుండి పోవాలి" అని నినాదాలు చేసుకొంటూ ఊరేగింపు జరిపారు పి. డబ్ల్యు. డి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆఫీసుకు కూడా విద్యార్థులు వెళ్ళి, ఆఫీసును మూసివేయవలసిందిగా కోరారు.

గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలు కూడా మూసివేయబడినవి. స్థానిక విజ్ఞాన శాలల విద్యార్థులు శ్రీ కస్తూరి సూర్యప్రకాశరావుగారి అధ్యక్షతను సమావేశమై గోవా సత్యాగ్రహులకు జోహారు లర్పించి, వారి ఆత్మలకు శాంతిని ప్రసాదించవలెనని ప్రార్థించారు. ఇంకా కొంతమంది సత్యాగ్రహులు ఆత్మబలిదానం ద్వారా పండిట్ నెహ్రూ ప్రభుత్వాన్ని బలపరచమని శ్రీ సూర్యప్రకాశరావుగారు చెప్పారు.

విశాఖపట్టణంలో

విశాఖపట్టణం, ఆగస్టు 19—గోవా సరిహద్దు కాల్పులలో, ఆంధ్ర యువకుని మరణవార్త విన్న వెంటనే మిసెస్. ఏ. వి. యన్. కళాశాల విద్యార్థి యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రిన్సిపాల్ అర్జించి కళాశాలను మూసివేయించారు. పిమ్మట కళాశాల ఆవరణలోనే విద్యార్థి యూనియన్ ఆధ్వర్యమున సంతాప సభ జరిగింది. సభలో కార్యదర్శి శ్రీ జోగయ్యపంతులు ఉపన్యసిస్తూ పోర్చుగీసు పాలకుల నిరంకుశత్వాన్ని విమర్శించారు, భారత ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలన్నారు. పిమ్మట అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ సంతాప తీర్మానాన్ని ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించబడింది. రెండు నిమిషములకాలం నిశ్శబ్దంగా వున్న పిమ్మట నల్ల జెండాలతో పురవీధులలో ఊరేగింపుగా విద్యార్థులు 2,000 మంది వెళ్ళారు. పట్టణంలో యితర హైస్కూళ్ళకు కూడా సెలవు ప్రకటించబడింది.

అవనిగడ్డలో

అవనిగడ్డ, ఆగస్టు 21—గోవా స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన అమర వీరులపట్ల సానుభూతిగా అవనిగడ్డలో కాంగ్రెసు, కమ్యూనిస్టు, ప్రజా-సోషలిస్టు, జనసంఘం, ఆర్. యస్. యస్. ల ఆధ్వర్యాన ఏర్పడిన ఐక్య కమిటీచే సంపూర్ణ హర్తాళ్ జరిపించబడినది. పట్టణంలో వున్న అన్ని షాపులు, కాఫీ హోటళ్ళు, విద్యాలయములు మూసివేయబడినవి. బోర్డు హైస్కూలు విద్యార్థులు సమ్మె చేశారు. పురజను లందరు సంపూర్ణమైన సహకారం చేశారు. అన్ని పార్టీల ప్రముఖులు సంపూర్ణంగా జయప్రదం గావించుటకు పూర్తిగా పనిచేశారు. వేలాది ప్రజలు సాయంత్రం జరిగిన ఊరేగింపులోను, బహిరంగ సభలోను పాల్గొన్నారు.

ఆత్మకూరులో

ఆత్మకూరు, ఆగస్టు 20—19వ తేదీని నెల్లూరుజిల్లా ఆత్మకూరు టౌన్‌లో సంపూర్ణ హర్తాళ్ జరిగింది. కాఫీహోటళ్ళు, దుకాణములు బంకులు, రైసుమిల్లులు మూసివేయబడ్డాయి. బస్సుస్టాండునుండి బస్సులు కదలవలసిన టైముకు 15 నిమిషాలు ఆలస్యంగా కదిలి బస్సు కార్మికులు కూడా నిరసన తెలియజేశారు. హైస్కూళ్ళు, ఎలిమెంటరీ స్కూళ్ళ విద్యార్థులు, కాంగ్రెసు, కమ్యూనిస్టు, సోషలిస్టు ప్రజాపార్టీలకు సంబంధించిన ప్రజలు గోవానుండి బుడతకీచులను సాగనంపాలని, పోర్చుగీసువారిపై నెహ్రూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రదర్శనలు జరిపారు.

సాయంత్రం 7 గంటలకు ప్రతంవద్ద బహిరంగసభ జరుపబడింది. కాంగ్రెసు తరపున శ్రీ చిన్న వెంకటసుబ్బయ్య, శ్రీ ఇంటూరు వెంకటయ్యగార్లు (టౌన్ కాంగ్రెసు అధ్యక్ష, కార్యదర్శులు), ప్రజా-సోషలిస్టుపార్టీ తరపున శ్రీ జి. పి. కొండయ్యగారు, కమ్యూనిస్టుపార్టీ తరపున శ్రీ యం. కంతరయ్యగారు ఉపన్యసించారు.

గోవా సత్యాగ్రహంలో పోర్చుగీసు దుండగుల హత్యాకాండకు ఆహుతులైన అమర యోధులకు జోహారు లర్పించుచూ, వారి కుటుంబములకు సానుభూతి తెలియజేయుచున్నారు. గోవా సమస్యపై నెహ్రూ ప్రభుత్వం వెంటనే తీవ్రచర్యలు తీసుకోవలసినదిగా సభలో కోరారు.

రాజంపేటలో

రాజంపేట, ఆగస్టు 19—"గోవా సత్యాగ్రహులపై పోర్చుగీసు ప్రభుత్వం ఘోరంగా కాల్పులు సాగించి 80 మంది స్వాతంత్ర వీరులను "బలిపెట్టుకొన్న" పోర్చుగీసు రాక్షస ప్రభుత్వ విధానమునకు అసమ్మతిని తెలుపుతూ రాజంపేటలో 19వ తేదీని హర్తాళ్ జరిగింది.

బజారులోని అన్ని దుకాణములు వీధి దుకాణములతోసహా మూసివేయబడినవి రాజంపేట తాలూకా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పి మునెయ్యగారు సభ్యులందరు ఈ సందర్భమున పూరేగింపునకు యేర్పాటుగావించారు. నిరసన దినోత్సవము ఉదయం 11 గంటలనుండి ప్రారంభించబడినది. పంచాయితీ ఏరియాలోని స్కూళ్ళ విద్యార్థులు, విద్యార్థినులు ఊరేగింపునందు పాల్గొన్నారు. "గోవా సత్యాగ్రహంలో అసువులుబాసిన స్వాతంత్ర్య వీరులకు ఆత్మశాంతి కలుగుగాక", అమరవీరులకు జోహార్లు" అని వ్రాసిన అటలను చేతధరించారు. "పోర్చుగీసు రాక్షస విధానం అంతరించాలి "గోవా సత్యాగ్రహం వర్ధిల్లాలి, పోర్చుగీసు ప్రభుత్వం వైదొలగాలి"అని నినాదాలు గావించారు. పురమంతా ఊరేగింపు జరిగింది.

19వ తేదీని మధ్యాహ్నం నుంచి 500 మంది హైస్కూలు విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళక సమ్మె చేశారు. సాయంత్రం 4 గంటలనుంచి నిరసన సూచకంగా ఊరేగింపు జరిపారు.

తాడేపల్లిగూడెంలో

తాడేపల్లిగూడెం, ఆగస్టు 20—నిన్న ఈ పటణమంతా గోవా సత్యాగ్రహులపై గోవా ప్రభుత్వం జరుపుతున్న రాక్షస చర్యను నిరసిస్తూ, సంపూర్ణ హర్తాళ్ జరిపింది. లోని అన్ని దుకాణాలు, హోటళ్ళు, షాపులు యాపగా మూసివేయబడినవి. మర్చెంట్సు ఛేంబరువారు శ్రీ వెంకయ్యగారి అధ్యక్షతను సభ గోవాప్రభుత్వ రాక్షసచర్యను నిరసించి, స్వర్గ మలంకరించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ తీర్మానించారు. సమరములో భారతీయులందరు నెహ్రూ విధానమునే బలపర్చవలెనని కోరుతూ కూడా తీర్మానం గావించారు.

అంబాజీపేటలో

అంబాజీపేట, ఆగస్టు 18—పోర్చుగీసు కాల్పులకు గురియైన ఆంధ్ర విద్యార్థుల శాంతికై సానుభూతి సమ్మె జరుపుతూ "గోవా ఇండియాలో విలీనం కావాలి", ఎన్. రామం. జగన్మోహనరావులకు జోహార్లు అంటూ సుమారు 300 మంది ఊరేగించారు. సాయంత్రం 4 గంటలకు కూరగాయల బజారులో సానుభూతి సభ జరిగింది, పాఠశాల విద్యార్థి నాయకుడు శ్రీ రామచంద్రరావు అధ్యక్షత వహించారు. ఉద్యమంగూర్చి పాఠశాల పార్లమెంటు నడిమింటి సత్యనారాయణ, మాట్లాడారు. వార విద్యార్థులైన శిష్టా సీతారామశర్మ, పోతురాజు ప్రసంగించిన అనంతరం ప్రముఖులు, రాజకీయవేత్తలు అయిన బెహరా ప్రహ్లాదరావు, శ్రీ మేడిద పెద్దిరావుగార్లు ప్రసంగించారు.

నగరిలో

నగరి, ఆగస్టు 20—గోవా లో 15వ తేదీన తమ అసువులు గోల్పోయిన వారి గౌరవార్థం నేడు నగరిలో సంపూర్ణ హర్తాళ్ జరిగింది.

నేడు జరుగవలసిన స్థానిక పంచాయతీ బోర్డు సమావేశాన్ని గోవా కాల్పులకు నిరసనగా వాయిదా వేశారు.

తోటవల్లూరులో

తోటవల్లూరు, ఆగస్టు 18—17వ తేదీ సాయంత్రం సుమారు నాలుగు గంటలకు తోట్లవల్లూరు బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు శ్రీ వి. సూర్యప్రకాశరావుగారి అధ్యక్షతను సంతాప సభ చేసి దిగువ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించారు.

గోవాను పోర్చుగీసు బానిస శృంఖలాలనుండి విడిపించుటకై నడుపబడుతున్న సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని బుడతకీచుల తుపాకి గుండ్లకు బలియైపోయిన భారత మృత వీరులకు తమ సానుభూతి తెలియజేశారు.

కృష్ణా జిల్లా ఉయ్యూరు వాస్తవ్యుడు విజయవాడ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థి శ్రీ హరిబీశ అనే అమరవీరుని ఆత్మకు శాంతి కలుగు యని భగవంతుని ప్రార్థిస్తూ, వారియొక్క పలన దుఃఖించు తల్లిదండ్రులకు సానుభూతిని తెలియజేశారు.

కాకినాడలో

కాకినాడ, ఆగస్టు 19—నేడు [illegible] యల్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ అందరూ గోవా సత్యాగ్రహుల ఆత్మశాంతి సంతాప సందర్భంలో సంపూర్ణ హర్తాళ్ చేశారు. ఆ సందర్భంలో కోగంటి [illegible] గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీర్మానములు చేశారు.

గోవా స్వాతంత్ర్య సమరంలో [illegible] అర్పించిన అమరజీవులకు, ముఖ్యంగా యువకుడు శ్రీ సూరి సీతారాం [illegible] సంతాపం ప్రకటించారు ఆతని కుటుంబమునకు సానుభూతి ఈ సభ తెలియపరుస్తున్నది.

బుడతకీచుల ఆక్రమ చర్యలను, [illegible]ను నిరసిస్తూ, తగిన చర్యలు వెంటనే తీసుకొనవలసిందిగా ప్రభుత్వమునకు ఈ సభవారు విజ్ఞప్తి చేశారు.

ముంగొండలో

ముంగండ, ఆగస్టు 19—గోవాలో వీరస్వర్గ మలంకరించిన ఆంధ్ర విద్యార్థుల ఆత్మశాంతికై సానుభూతిగా హర్తాళ్ జరిపింది. దుకాణాలు, హోటళ్లు మూసివేయబడ్డాయి. విద్యార్థులు, విద్యార్థినులు పాఠశాలలకు వెళ్ళలేదు.

విద్యార్థులు ఊరేగింపు జరిపిన అనంతరం సాయంత్రం శ్రీ పండితరాయల భవనంలో సానుభూతి సభ జరుపబడింది.

సభకు గ్రామ పంచాయతీ అధ్యక్షులు శ్రీ మనర్ల సూర్యనారాయణగారు అధ్యక్షత వహించారు. గోవా పోరాట చరిత్ర [illegible] చెప్పి, సానుభూతి తెలియజేశారు. ఈ హర్తాళ్‌ను ఘనంగా నిర్వహించిన ఆర్గనైజర్ శ్రీ కూచి గోపాలకృష్ణరావు, కార్యకర్తలైన, శ్రీయుతులు గొడవర్తి [illegible] కృష్ణమూర్తి, ముక్కామల సాంబశివ[illegible], ముక్కామల వెంకటశాస్త్రి, వె[illegible] సుబ్రహ్మణ్య దీక్షితులు గార్లను అభినందించారు.

దుకాణదార్లు సహకరించి కొట్లు వేసినందుకు ఆర్గనైజర్ శ్రీ కూచి కృష్ణారావుగారు తమ కృతజ్ఞతను జేస్తున్నారు.

తెలుగు మహాజన సమాజం

మద్రాసు, ఆగస్టు 22—ఆగస్టు 21న ఉదయం ట్రిప్లికేన్‌లో జరిగిన తెలుగు జన సమాజం సర్వసభ్య సమావేశంలో దిగువ పేర్కొన్నవారు కొత్త కార్యనిర్వాహక వర్గంగా ఎన్నుకోబడ్డారు:

శ్రీయుతులు పి. ఎస్. జి. రావు ([illegible]); జలగం సుబ్రహ్మణ్యం [illegible], ఎం. ఎస్. దీన్ (ఉపాధ్యక్షులు); జి. ఎస్. నారాయణరావు (కార్యదర్శి), ఎస్. పార్థసారధి (సంయుక్త కార్యదర్శి), సూర్యనారాయణమూర్తి (కోశాధికారి), వి. రామమూర్తి, ఎన్. చిరంజీవిరావు, లక్ష్మీనారాయణ, వై. ఎస్. శాస్త్రి, సుబ్రహ్మణ్యం, ఎ. రామారావు (సభ్యులు).

రు. 1,75,000 లు

స్క్వేర్‌వర్డ్ డి. 47లో తప్పక గెలవాలి!

స్క్వేర్‌వర్డ్ D-47 కి తెలుగు తర్జుమా ఇందు ప్రచురిస్తున్నాము. ఇది ఒక విశేషం మాత్రమే సుమా. ఎంట్రీ ఫారాలు ఇంగ్లీషులోనే పూర్తిచేయాలి. సొల్యూషన్ ఇంగ్లీషు క్లూస్ ననుసరించి వుంటుంది.

అడ్డముగావున్న మాటల సూచనలు

4. కొడుకు దిబ్బుదట్ట—ఉన్నట్లు బుజాపై వస్తుంది స్వశక్తివల్ల అభివృద్ధికి వచ్చిన వానికి అది తలమునా గట్టిదెబ్బ.
విరుద్ధాహంగా / నిర్లిప్తంగా
(F.... అను అక్షరము వేయండి) (R.... అను అక్షరము వేయండి)

10. కొన్ని దావాలలో సాక్షులు—ఏమిటో సమన్వయం చేయటం చాల కష్టం.
చూచినది / చెప్పేది
(W.... అను అక్షరము వేయండి) (Y.... అను అక్షరము వేయండి)

11. కొంటెబిడ్డని తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయంలో మితిమించి—ఉన్నారని మనం తలచినప్పుడు కూడ ఆ విషయం చెప్పక పోవటం సాధారణంగా చాల మంచిది.
మెతకగా / క్రూరంగా
(....అను అక్షరము వేయండి) (W.... అను అక్షరము వేయండి)

12. అది తన్ను భయపెట్టే దైనప్పటికినీ—సాధించే మనుష్యుని మనం మెచ్చుకోవటం సంభవం.
పనిని / గుంపును
(J.... అను అక్షరము వేయండి) (M.... అను అక్షరము వేయండి)

13. పరస్పర విరుద్ధములైన—సమన్వయ పరచుటయే విశ్వశాంతిని స్థిరం చేయుటకు మంచి మార్గం.
జాతులను / అభిప్రాయములను
(....అను అక్షరము వేయండి) (O.... అను అక్షరము వేయండి)

14. —కొరకు దయపెట్టుకునే వాని విన్నపము తిరస్కరించుటకు మంచి స్వభావం కలవాడు సాధారణంగా కష్టపడును.
తిండి / అవకాశం
(D.... అను అక్షరము వేయండి) (K.... అను అక్షరము వేయండి)

15. వాడు శిఫార్సు చేసిన పనివాడు పనిలో—అని బుజాపై వస్తుంది విజాయతి పరుడైన యజమాని సాధారణంగా ఆ విషయం తన స్నేహితులతో చెప్పుతాడు.
మందకొడి / నేర్పరి
(A.... అను అక్షరము వేయండి) (I.... అను అక్షరము వేయండి)

16. పత్రికలు—వస్తుంది దానిని నిరసించే వాడు సాధారణంగా తెలివిమాలిన రాజకీయ వేత్త.
తిన్ను పీడించు / తనమీద దెబ్బతీసి
(G.... అను అక్షరము వేయండి) (P.... అను అక్షరము వేయండి)

17. —బిడ్డ విషయంలో ఎలా వ్యవహరించాలో అనుభవంగల బడి పంతులుకు సాధారణంగా తెలుసును.
పొగరుబోతు అయిన / విసిగించెడి
(R.... అను అక్షరము వేయండి) (S.... అను అక్షరము వేయండి)

నిలువుగావున్న మాటలకు సూచనలు

1. పెద్దవాళ్ళ మైనప్పుడు—అయిన విమర్శను మనం తప్పు పట్టటం తక్కువ కావచ్చును.
పరిహాస పూర్వకము / న్యాయము
(E.... అను అక్షరము వేయండి) (U.... అను అక్షరము వేయండి)

2. సర్వసామాన్యంగా, యజమాని ఎంత నిక్కచ్చిగా ఉంటే పనిని—కుండుటకు పనివాళ్ళు అంత ఎక్కువ ఆతుర పడుదురు.
విసిగించ / దంగపుచ్చు
(G.... అను అక్షరము వేయండి) (L.... అను అక్షరము వేయండి)

3. మనిషి పెద్దవాడైనకొద్దీ, ఒక వ్యక్తి యొక్క—వానికి అంత తక్కువ ఆఘాతము కావచ్చును.
మరణము / గంభీరత
(A.... అను అక్షరము వేయండి) (P.... అను అక్షరము వేయండి)

5. సర్వసామాన్యంగా, పరిశీలన బుద్ధి గల యువకుడు తన స్నేహితురాలు ఎప్పుడు—వెంటనే చెప్పివేయగలడు.
సాంఘిక వ్యత్యాసం పాటించునో / దుర్మార్గానికి పాల్పడునో
(S.... అను అక్షరము వేయండి) (W.... అను అక్షరము వేయండి)

6. యజమాని తమ పనిలోని లోపాలను—వస్తుంది అది పనివాళ్ళను తలుచు తక్కువ శ్రద్ధ కలవారినిగా చేయును.
కనుగొన / లెక్కపెట్ట
(F.... అను అక్షరము వేయండి) (M.... అను అక్షరము వేయండి)

7. ప్రపంచ రాజకీయాలలో—చాల తరుచుగా కనిపిస్తుంది.
తంత్రం / అన్యాయార్జన
(C.... అను అక్షరము వేయండి) (G.... అను అక్షరము వేయండి)

8. ఆమెకు—లేవని తాను తలచుచున్నట్లు పరిచయస్థురాలికి భావన కలిగించటం సాధారణంగా మర్యాదకు అవసరం.
దుర్మార్గాలు / లోపాలు
(C.... అను అక్షరము వేయండి) (F.... అను అక్షరము వేయండి)

9. భయము బిడ్డను—నట్లు చేసెడి ఫలితం తరుచుగా కలిగి ఉండును.
అబద్ధమాడు / వికారంగా వాగు
(F.... అను అక్షరము వేయండి) (G.... అను అక్షరము వేయండి)

13. భార్య తన్ను—వస్తుంది అది చెడునో కిర్రుగల భర్తను పశ్చాత్తప్తుని చేయుట సంభవం.
విగ్గదీసి అడిగి / దెబ్బకొడిచి
(B.... అను అక్షరము వేయండి) (G.... అను అక్షరము వేయండి)

SQUAREWORD D-47
CLOSING DATES
(Subject to Rules and Conditions)
4 p.m. Tues., September 6, for all Hand Delivery Boxes.
6 p.m. Thurs., September 8, for all posted entries.
which must be posted to
SQUAREWORD D-47
Express Estates, Madras-2.

Rs. 1,75,000 MUST BE WON!
ALL-CORRECT Rs. 1,00,000 · ONE ERROR Rs. 40,000 · TWO ERRORS Rs. 25,000 · THREE ERRORS Rs. 10,000

It is ONLY in SQUAREWORDS that the PHOTOGRAPHIC (the most Foolproof) system is used.

REDUCED ENTRY FEES
Re. 1/- per entry up to 4 entries (Rs. 4/-)
Rs. 5/- for ... 16 entries
Thereafter entry fees are HALVED. Every additional set of 16 entries costs only Rs. 2/8 (instead of Rs. 5/-), thus:—

Rs. 7/8	...	32 entries
Rs. 10/-	...	48 "
Rs. 12/8	...	64 "
Rs. 15/-	...	80 "
Rs. 17/8	...	96 "
Rs. 20/-	...	112 "

Remember, it's Rs. 5/- for your first 16 entries and only Rs. 2/8 for each additional set of 16 entries.

CLUES ACROSS

4. It's often sad blow to self-made man when son proves to be —ECKLESS with money (F or R)
10. In some lawsuits it's very hard to reconcile what witnesses SA— (W or Y)
11. Even when we think parents of naughty child are unduly —ILD with him it's usually better not to say so (M or W)
12. We're apt to admire man who tackles —OB even though it frightens him (J or M)
13. Good way to ensure world peace would be to reconcile N—TIONS opposed to each other (A or O)
14. Good-natured fellow usually finds it hard to refuse down-and-out's appeal for BREA— (D or K)
15. Conscientious boss usually tells his friends about it when worker they've recommended to him proves SL—CK in his work (A or I)
16. He's usually a foolish politician who resents it when Press RA—S him (G or P)
17. Experienced schoolteacher usually knows how to deal with child who is PE—KY (R or S)



The above Square is only for practice.

Official Solution in 'Indian Express' on September 15 (Dak Editions, September 16). Prize-list in Sunday Standard on October 9.

CLUES DOWN

1. We're less likely when we're elderly to take offence at criticism that's J—ST (E or U)
2. As a rule, the stricter a boss the more anxious workers are that they do not —ET him down (G or L)
3. The older a man the less shocked he's likely to be by the DE—TH of a person (A or P)
5. As a rule, observant young man can soon tell when girl friend of his has CLA—S (S or W)
6. It often makes workers less careful when boss doesn't —IND mistakes in their work (F or M)
7. —RAFT very often figures in world politics (C or G)
8. Politeness usually requires man to give woman acquaintance impression that he thinks she has no —LAWS! (C or F)
9. Fear often has effect of making child —IBBER (F or G)
13. It's apt to make errant hubby feel remorse when wife NA—S him (B or G)

CUT HERE .... ENTRY FORM FOR SQUAREWORD D-47 .... CUT HERE

ENTRY Nos.		1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32
FEE PER ENTRY		Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	FREE ENTRIES											As. -8-	As. -8-	As. -8-	As. -8-	As. -8-	FREE ENTRIES										
F or R	CLUES ACROSS 4																																
W or Y	10																																
M or W	11																																
J or M	12																																
A or O	13																																
D or K	14																																
A or I	15																																
G or P	16																																
R or S	17																																
E or U	D-47 CLUES DOWN 1																																
G or L	2																																
A or P	3																																
S or W	5																																
F or M	6																																
C or G	7																																
C or F	8																																
F or G	9																																
B or G	13																																

D-47 In entering this Competition I agree to abide by the Competition Rules & Conditions.

I ENCLOSE HEREWITH
Money Order Receipts Nos.
Squareword Cash Receipts Nos.
Postal Orders Nos.
Demand Draft Nos

Surname in ink and Block Letters Mr. Mrs. Miss. .... INITIALS ....
VALUE — Rs. .... As. ....
ADDRESS ....

CUT ALONG THIS DOTTED LINE

లేఖలు

భీమునిపట్నం తాలూకాలో నీటివనరుల మరమ్మత్తు

అయ్యా,

ఉత్తర సర్కారులలో విశాఖజిల్లా అధికంగా బాగా వెనుకబడి వుంది. అందులో భీమునిపట్నం తాలూకా మరీ అధ్వాన్న స్థితిలో వుంది. 1948 జమీందారీ రద్దుచట్టం రాకముందు ఇది విజయనగరం ఎస్టేటుక్రింద వుండేది. ఈ తాలూకాలో ఈనాం గ్రామాలు కూడా ఎక్కువ. ఎస్టేట్లు రద్దయిన తరువాత ఈనాందార్ల రోపేరీగాను, నీటివనరు కొరతతోను రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ తాలూకాలో ఏటి కాలువమీద ఆధారపడ్డ రైతాంగం. పోలిపల్లి గుడివాడ, అమనాం, చిప్పాడ, లింగాలవలస, మూలకుద్దు యింకా అనేక కుగ్రామాలు ఏటి వనరుల కొరతతో బాధపడుతున్నారు.

ఈ గ్రామాలన్నింటి మొత్తం విస్తీర్ణం 1,200 ఎకరాలకు పైగా వుంటుంది. ఈ రైతాంగానికి వ్యవసాయం తప్ప వేరొక వృత్తి లేదు. అందుకే, ఈ గ్రామాలకు నీటి వసతి నిమిత్తం గోస్తనీనదిలో మద్దివలస దగ్గర ఆనకట్ట కట్టి వున్నారు. ఈ ఆనకట్ట 1928 లో గోస్తనీనదిలో వచ్చిన బ్రహ్మాండమైన వరదలవల్ల పూర్తిగా శిథిలమైపోయింది. షుమారు ఆగాయితు దాదాపు 27 సంవత్సరాల కాలం రైతాంగం అనుభవిస్తున్న బాధలు చెప్పనలవికాదు.

ఈ సమస్యపై రైతాంగం అనేకసార్లు తీవ్రమైన ఆందోళన చేసింది. కిస్తు నిరాకరణోద్యమం కూడా ప్రారంభించారు. ఈ ఒత్తిడికి తట్టుకోలేక చివరికి ప్రభుత్వం ఆనకట్ట పునరుద్ధరించాలని సంకల్పించుకుంది. పి. డబ్ల్యు. డి. వారికి కంట్రాక్టుకు యిచ్చారు. ఈ కాలువకు సుమారు 6 లక్షల రూపాయలు ఖర్చుచేసి మూడు సంవత్సరాలు మూలనిక శ్రమ చెప్పింది, ఏదో విధంగా నదిలో అడ్డంగా గోడకట్టారు. కాని, అంత మాత్రాన ఏరు సరదా అవుతుందనుకోవటం వట్టి భ్రమ. నదిలో నుండి నీరు పైకిరావాలంటే నిరాలమైనటువంటి, సుమారు ఒక మైలు పొడుగున కాలువ త్రవ్వించి, తద్వారా నీటి వసతి చేయిస్తేనే తప్ప రైతాంగం అనుభవిస్తున్న బాధలు తగ్గవు. ఈ విషయంలో స్థానిక అధికార్లకు, జిల్లాకలెక్టర్లకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు పంపుకొన్నా లాభం లేకపోతున్నది. కాన, ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని, విశాఖజిల్లాలో మైనరు ఇరిగేషన్ల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన 3 లక్షల ద్రవ్యంనుండి కొంత ఈ కాలువ మరమ్మత్తుకు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

కొండవు వలస, —గుజ్జ రామునాయుడు,
10-8-1955. (తాలూకా రైతుసాయకుడు)

గ్రామోద్యోగులకు ఇతోధిక సౌకర్యాలు

అయ్యా,

గ్రామోద్యోగి పురాతన కాలం నుంచి గ్రామాన్ని కనిపెట్టుకొని ప్రజా సౌకర్యములు గూర్చు పాటుపడుతూ, ప్రభుత్వమునకు అవసరమగు విషయములలో తోడ్పడుచున్నారు. స్వరాజ్యంవచ్చింది. కృంగి కృశించిపోయిన గ్రామాధికారి ఆశలు యిక నెరవేరుతవి. మన ప్రభుత్వమునకు అందచందాలతో కళకళలాడే గ్రామోద్యోగ విధానం నిర్వహించుదాము" అనే ఆశ కలుగుతున్న గ్రామోద్యోగికి ఈ ఆశ ఆశాభంగమైంది.

ఎల్లెడ వర్షపిధాం తోలిద్దియుండేనే పట్టాలు దేశం శోభాయమానంగా కళకళలాడుచుంటవి. ఎల్లె సహాయం లేకపోయినచో కింంలేని కాయంపలె వదులు, దేశం గౌరవ హీనమగును. ప్రభుత్వమునకు గ్రామోద్యోగులు పునాదివంటివారు వీరి పరిస్థితి అనాదు త్రిశంకుస్వర్గంలా గున్నది. వీరికి కావలసినవన్నది. గ్రామంలో గౌరవంగా బ్రతికిన్నారు. వీరి క్షేమ వర్యాలేదని అసెంబ్లీలో శ్రీ ఏ. గోపాలకృష్ణారెడ్డిగారు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు చెప్పారు. "వీరు ప్రభుత్వానికి పూర్తికాలం పనిచేసే వుద్యోగులు కారు. ఈ కారణంవల్ల యస్. టి. ఓ. నిర్ణయకు కల్పించబడుతున్న ఉచిత విద్యావైద్య సౌకర్యములు వీరికి వర్తించవు." అని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.

గ్రామోద్యోగి భారత పౌరుడుకాదా? ప్రతి పౌరునకు కూడు, గుడ్డ, చదువు అవసరం కదా? ప్రపంచంలో గౌరవంగా, మర్యాదగా జీవనం చేయాలి అంటే తిండి, బట్ట, గౌరవం అవసరం కదా? అటువంటప్పుడు యస్. టి. వో. నిర్ణయకు వర్తించే ఉచిత విద్యా, వైద్య సౌకర్యములు గ్రామోద్యోగికి వర్తించవా?

"పెద్దునమీద బరువు వడ్డా" ప్రభుత్వపు వీరికున్న ఈ స్వల్ప గ్రామోద్యోగి మీదనే ప్రసరింపజేయాలా? ప్రభుత్వం వీరి సమస్యల పరిష్కారమునకు పూనుకొనుటకు బదులు వీరిమీద బాధ్యతయెరంగా, ఏరోజు కారోజు శిక్షలని మాత్రం ఎక్కువ చేస్తున్నారు జీతాలు పెంచకుండే గౌరవం కొరకు ఉద్యోగము చేస్తున్నారు కాని జీతం కొరకుకాదు జీతాలు పెంచుటకు వీలులేదంటారు. వీరి జీతాల సమస్య వచ్చేవరికి ప్రభుత్వం ఆర్థిక దుస్థితిలో వుందంటారు ప్రభుత్వం వీరికి యిచ్చు నోటీసులలో మాత్రం "గ్రామాధికార్లు" అని వుంటుంది. ప్రభుత్వమే వీరివల్ల సవతితల్లి ప్రేమ చూపుతున్నప్పుడు వీరి కిక శరణ్యమే లేదు గ్రామోద్యోగి గతి అధోగతి యేనా?

అంగలూరు, ఇట్లు,
15-8-1955 దొగ్గరం వెంకటేశ్వరరావు

హైకోర్టు అధికారుల చర్య

గుంటూరు పత్రికా విలేకరుల నిరసన

గుంటూరు, ఆగస్టు 20—18 వ తేదీన ఇండియా ప్రెసిడెంటు డాక్టర్ రాజేంద్రప్రసాదు హైకోర్టులో స్వాగతమిచ్చే కార్యక్రమానికి హాజరుకావలసిందిగా పత్రికా ప్రతినిధులను హైకోర్టు రిజిస్ట్రారు ఆహ్వానించినప్పటికీ, వారికి పోలీసు సూపరింటెండెంటు ప్యాసులు యిచ్చినప్పటికీ వారిని కార్యక్రమానికి రానివ్వక ఆటంకపరచిన హైకోర్టు అధికారుల చర్యకు, వారిపై అధికారి తమ నిరసన తెలుపుతూ గుంటూరు పత్రికా ప్రతినిధుల సంఘం తీర్మానించింది.

సమావేశం నిన్న సాయంకాలం జరిగింది. శ్రీ బొప్పుడపల్లి సోమయాజులుగారు సమావేశానికి అధ్యక్షత వహించారు.

శ్రీ 'దేవీ గానసుధ' కృతి సమర్పణోత్సవం

మద్రాసు, ఆగస్టు 21—"మధుర గాయకులు, కర్ణాట సంగీత కళాప్రపూర్ణులు సంగీత విద్వాన్ శ్రీ ఓగిరాల వీరరాఘవశర్మగారు రచించిన 'దేవీ గానసుధ' కీర్తనలు అమోఘమైనవి. భక్తిరస ప్రపూర్ణములైనవి. ఈ కృతిని పొందగలిగినందుకు నా జీవితం ధన్యమని భావించుచున్నాను." అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ టి. ఎల్. వెంకట్రామ అయ్యర్‌గారు మొన్న ఉదయం మౌ. వేను రోడ్డులోని తమ నివాసంలో అతి వైభవంగా జరిగిన కృతి సమర్పణోత్సవ సందర్భంలో పేర్కొన్నారు.

కృతిస్వీకరణానంతరం శ్రీ వీరరాఘవశర్మగారు ఈ కీర్తనలను పాడి శ్రోతలను ఆనందింపజేశారు. తాము ఈ కృతిని విష్యాంగానే సమర్పిస్తున్నా మన్నారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి షష్టిపూర్తి ఉత్సవం

విజయవాడ, ఆగస్టు 20—వచ్చే అక్టోబరు 17 వ తేదీని విశాఖపట్నంలో శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి షష్టిపూర్తి ఉత్సవం జరుగగలదని, ఆ సందర్భంగా ఒక ప్యాంఫ్లెట్ సివ్వును ఏర్పాటు చేయడానికి నిర్ణయం జరిగిందని, ఈ దిగువ పేర్కొన్న అడ్రసుకు విరాళాలు పంపవచ్చునని శ్రీ తుర్లపాటి కుటుంబరావుగారు ప్రకటిస్తున్నారు. (అడ్రసు: విరాళాల - కోశాధికారి, శ్రీ ఎన్. రంగారావుగారు, ఆహ్వాన సంఘ కార్యాలయం, 13/1, మెయిన్‌రోడ్డు, విశాఖపట్నం.)

నెల్లూరు జిల్లాలో తాలూకా, పట్టణ కాంగ్రెస్ ఎన్నికలు

నెల్లూరు, ఆగస్టు 17—నెల్లూరుజిల్లా కాంగ్రెస్ ఎన్నికలాఫీసరు శ్రీ కమతం షణ్ముఖంగారు తాలూకా, పట్టణ కాంగ్రెస్ సంఘాలకు ప్రతినిధులను ఎన్నుకునే కార్యక్రమం క్రింది విధంగా నిర్ణయించినట్లు ప్రకటిస్తున్నారు:

ఆగస్టు 24 వ తేదీ ఉదయగిరి, కావలి, కందుకూరు, దర్శి తాలూకాల నామినేషన్లు తాలూకా కాంగ్రెసు కార్యాలయంలో ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు.

అదేరోజున గూడూరు టవున్, గూడూరు, రాపూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట తాలూకాల నామినేషన్లు గూడూరులో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.

ఆగస్టు 25 వ తేదీ—నెల్లూరు టవును, నెల్లూరు, ఆత్మకూరు, కోవూరు తాలూకాల నామినేషన్లు నెల్లూరులో జిల్లా కాంగ్రెసు కార్యాలయంలో స్వీకరించబడగలవు.

పరిశీలన 26 వ తేదీన జరుగుతుంది. ఉపసంహరణలకు ఆఖరు గడువు ఆగస్టు 28. పోటీలు ఉన్నచోట్ల సెప్టెంబర్ 5 వ తేదీన ఎన్నికలు జరుగగలవు.

నామినేషన్లు దాఖలు చేయువారు కార్యకర్త సభ్యులుగా వుండవలెనని, నామినేషనుతో బాటు 2 రూపాయలు రుసుము చెల్లించవలెనని కూడా తెలియజేస్తున్నారు.

జిల్లా కాంగ్రెస్‌కు పోటీ లేకుండా ఎన్నికైనవారు

నెల్లూరు, ఆగస్టు 18—నెల్లూరు జిల్లా కాంగ్రెస్ సంఘానికి దిగువ పేర్కొన్న సభ్యులు పోటీలేకుండా ఎన్నుకోబడ్డట్లు, ఎన్నికలోద్యోగి శ్రీ కమతం షణ్ముఖంగారు ప్రకటిస్తున్నారు:

సభ్యులు: శ్రీయుతులు వేమారెడ్డి, రామారామిరెడ్డి, చిరతనూరు సుబ్రహ్మణ్యం, గురుపాటి సుబ్బరామిరెడ్డి, బత్తెపాటి రామిరెడ్డి, ఉచ్చూరు కృష్ణారెడ్డి, బి. రామచంద్రారెడ్డి, చెరుకుమూడి సదాశివరావు, యనమల లక్ష్మినర్సారెడ్డి, బొమ్మా శేషురెడ్డి, మోపర్తి హనుమంతరావు, సురే యీశ్వరయ్య, భూమాటి నారాయణరెడ్డి, వేమూరు లక్ష్మయ్య, మేడా చిన్నారెడ్డి, దేవళ్ల రామిరెడ్డి, పోలూరు చెంగయ్య, వెన్నెలకంటి రామయ్య, ఒంటేరు సదారెడ్డి, తిరుమలశెట్టి రామయ్య, తిప్పారెడ్డి యలమందారెడ్డి, పెండెం వెంకటేశ్వర్లు, యం. ఆంజేలు, పుచ్చలరెడ్డి రామిరెడ్డి, పాకునూరు వెంకటరత్నం, గజ్జల కృష్ణారెడ్డి, మరి రాముడరెడ్డి, మన్నెపల్లి హనుమంతరావు, వల్లెకొండ ఓబయ్య, మేరుగ నాగిరెడ్డి, నరిందపల్లి మహదేవశర్మ, పంపోతు వెంకురామానాయుడు, దుప్పూరు బలరామిరెడ్డి, ఎల్లసవేని రంగయ్య నాయుడు, కంఠర్ల అంకన నాయుడు, చిన్ని వెంకట సుబ్బయ్య, యింటూరు వెంకటయ్య, శింగంశెట్టి వెంకట పెరుమాళ్లు శెట్టి, పార్లపల్లి పుల్లారెడ్డి, యేలూరు యీశ్వరయ్య, దేగా రామిరెడ్డి, తిమ్మపూరు రమణారెడ్డి, యేలూరు మస్తానయ్య నాయుడు, కాకు సుబ్బరామిరెడ్డి, దాసనేని మునయ్య నాయుడు, యేమగ నర్సారెడ్డి, వాకాటి శివరామిరెడ్డి, వన్నారెడ్డి పిచ్చిరెడ్డి, నెదురుమల్లి బాలకృష్ణారెడ్డి, పెండెం లక్ష్మీనరసింహం, రేబూరు ఆదినారాయణరెడ్డి, నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి, ఈ వేణుగోపాలరెడ్డి, దేగా వెంకురామిరెడ్డి, కొండా సుబ్బారెడ్డి, ఆలపాటి మునికృష్ణయ్య, ఒద్దెపూడి రామచంద్రారెడ్డి, రాచ్చూరు శంకరయ్య, బండి నరసారెడ్డి, పదే పోలిరెడ్డి, మల్లెమల సుందరరామిరెడ్డి, వసుపులేటి శివయ్య—60 మంది.

రాష్ట్ర సంఘంవారు ఎగ్జెంప్షన్ వలన శ్రీయుతులు గాదిరాజు వెంకటాద్రిరావు, కొమ్మన సుబ్రహ్మణ్యం, పాశెపు దశరథరామిరెడ్డిగార్లు కూడా పోటీలేకుండా ఎన్నుకొనబడ్డారు.

నాలుగు స్థానాలకుమాత్రం పోటీ వున్నది.

పశ్చిమ గోదావరిజిల్లా కాంగ్రెస్‌కు మరికొందరి ఎన్నిక

భీమవరం, ఆగస్టు 18—పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల ఆఫీసరు శ్రీ దాట్ల బలరామరాజుగారు భీమవరం తాలూకాలో జిల్లా కాంగ్రెసు ఎన్నికలకు పోటీలు వున్న పాలకోడేరు, కొవ్వాడ, భీమవరం పట్టణములకు పోటీదార్లు ఉపసంహరించుకొన్నందున శ్రీ కొత్తపల్లి నర్సరాజు, (పాలకోడేరు), శ్రీ కలిదిండి గోపాలరాజు (అండలూరు), శ్రీ కవిలిపోగి జగన్నాధరావు, శ్రీ సుందర మునయ్య, శ్రీ మహమ్మద్ అహమ్మద్ మొహిద్దీన్‌గార్లు ఎన్నిక అయినారు.

పెనుగొండ కాంగ్రెస్ ఎన్నికలు

మార్టేరు, ఆగస్టు 18—ఇచ్చటి నుండి శ్రీయుతులు వెలగలకొండారెడ్డి, రామిరెడ్డి గార్లు తాలూకా కాంగ్రెసు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

పెనుగొండ పట్టణంనుంచి శ్రీ యుతులు మంగిన నారాయణస్వామి, తమనంపూడి వెంకన్నగారలు జిల్లా కాంగ్రెసు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

పశ్చిమ గోదావరి జిల్లా రిటర్నింగ్ ఆఫీసరు శ్రీ దాట్ల బలరామరాజుగారు "ఆంధ్రపత్రిక" విలేకరితో మాట్లాడుతూ, గత సంవత్సరం కంటె ఈ సంవత్సరం పోటీలు ఎక్కువగా వున్నాయని, పోటీలు లేకుండా చేయడానికి తాను అనేక రాజీమార్గాలు అవలంబిస్తున్నానని పేర్కొన్నారు.

ఇండోర్, ఆగస్టు 20—మధ్యప్రదేశ్ కాంగ్రెసు కమిటీకి, భారత జాతీయ [illegible] యూనియన్ కాంగ్రెసు [illegible] రావటానికి కారణమైన [illegible] కాంగ్రెసు [illegible] పరిష్కరింపబడినది [illegible] కాంగ్రెసు [illegible] శ్రీ [illegible] చేరు.

దేవాలయాల ఆస్తుల సమస్యా పరిష్కారం

ధర్మకర్తలకు, అర్చకులకు రాజీ

రాజమండ్రిలో శ్రీ చంద్రమౌళిగారి కృషి ఫలితం

రాజమండ్రి, ఆగస్టు 21—

చిరకాలంనుంచి పరిష్కారం కాకుండా అర్చకుల అధీనంలో ఉన్న భూముల సమస్యను దేవాదాయ, ధర్మాదాయముల మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు నిన్న మధ్యాహ్నం 2-30 నుంచి రాత్రి 8 గంటలవరకు, తిరిగి రాత్రి 10 గంటలనుంచి తెల్లవారు జాము 3 గంటలవరకు ఆంధ్రదేశంలోని ధర్మకర్తలతోను, అర్చకులతోను దీర్ఘ సమాలోచనలు జరిపి ఉభయవర్గాల వారికి రాజీ కుదిర్చి పరిష్కరించారు.

ఇలా రాజీకి రావటంలో అర్చకులు, ధర్మకర్తలు కూడా మంత్రి చంద్రమౌళిగారి హితబోధను మన్నించారు.

ప్రభుత్వ అంతిమ నిర్ణయానికి అర్హమైన క్రింది షరతులకు ధర్మకర్తలు, అర్చకులు అంగీకరించారు:

"అర్చకుల భూములన్నీ దేవునివే అని గుర్తించాలి.

"అర్చకులు దేవాలయాలలో పూజాదికములు చేస్తున్నందుకుగాను వారు ఆ సేవలో వున్నంత కాలం దేవుని భూములలో కొంత భాగాన్ని అనుభవించవచ్చు.

"అర్చకులు ఆ భూమిని అన్యాక్రాంతం చెయ్యరాదు. పంచుకొనరాదు.

"భూములను హెచ్. ఆర్. అండ్ సి. ఇ. చట్టానికి లోబడే అర్చకులు అనుభవించాలి.

"భూముల ప్రాకృతిక వ్యత్యాసం, ఆదాయం మొదలయినవాటి ననుసరించి అర్చకులకు దేవాలయాలకు భూములు పంచబడుతాయి.

"ఈ షరతులు మెట్టప్రాంతంలో 380 రూపాయలకు లోబడి, మాగాణి ప్రాంతాలలో 750 రూపాయలకు లోబడి ఆదాయం కల దేవాలయాలకు వర్తించవు.

"దేవాలయం రు 750/-ల, రెండు వేల రూపాయలకు మధ్య వున్నప్పుడు అర్చకులకు మొత్తం భూమిలో 3/5 వంతులు, దేవాలయానికి మిగిలిన 2/5 వంతులు పంచబడుతుంది. నదితరావ్ని అర్చకు లేకమరవిందారి. ఈ తరగతి క్రింద వచ్చే అర్చకులకు ఎటి సందర్భంలోను సంవత్సరానికి 750 రూపాయలకు తగ్గకూడదు.

"రెండు వేల రూపాయలకు ఆరువేల రూపాయలకు మధ్యన ఆదాయమున్నప్పుడు అర్చకులకు 1/3 వంతు, మిగిలిన 2/3 వంతు భూమి దేవాలయానికి చెందుతుంది. తదితరవాన్ని దేవాలయం భరించాలి.

"ఆరువేలకు, పదివేల రూపాయలకు ఆదాయం మధ్య వున్నపుడు అర్చకులకు ఆదాయంలో 3/10 వంతులు, మిగిలిన 7/10 వంతులు దేవాలయానికి చెందుతుంది. తదితరం దేవాలయమే భరించాలి.

"అర్చకుల ఆధీనంలో వున్న భూముల బాపతు చెల్లించవలసిన సొమ్ము వెంటనే బాకీలతో సహా చెల్లించాలి."

ఈ షరతులను ఆమోదించుటలో ధర్మకర్తల సంఘం తరపున శ్రీయుతులు దుగ్గిరాల బలరామకృష్ణయ్య, సి. హెచ్. బి. సుబ్రహ్మణ్యశాస్త్రి, యల్. వి. కుటుంబరావు, నరసారెడ్డి, సి. వెంకటేశ్వరరావు, యం. శ్రీనివాసులు, డి. బలరామరెడ్డిగార్లు, అర్చకుల తరపున శ్రీయుతులు డాక్టర్ పి ఆర్. హరి, టి. వి. రంగనాధాచారి, నాగలింగం, వెంకటేశ్వరశాస్త్రిగార్లు ప్రాతినిధ్యం వహించారు.

కోర్టులో వ్యవహారం నడుస్తున్న దేవాలయాల విషయంలోకూడా ఈ షరతులు వర్తింపజేయాలనికూడా అంగీకరించబడింది.

ఈ చర్చల సందర్భంలో, శ్రీయుతులు యం. పళ్ళంరాజు, అల్లూరి బాపినీడు, పునులూరి కోదండరామయ్య (యం. యల్. ఏ.) గార్లు పాల్గొని వారి అమూల్యమైన సహాయం చేశారు. ఈ సమావేశంలో హిందూ ధర్మాదాయ, దేవాలయాల శాఖ కమిషనర్ శ్రీ ఆర్. వెంకటరెడ్డి, డిప్యూటీ కమిషనర్ శ్రీ పి. వి. యస్. వరప్రసాద్‌గార్లు ప్రాతినిధ్యం వహించారు.

శ్రీ హెచ్. వి. సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మంత్రి గౌరవార్థం విందుచేశారు.

'అర్చకులు, ధర్మకర్తలు ధర్మదృష్టితో వ్యవహరించాలి'

రాజమండ్రి, ఆగస్టు 21—"దేవాలయాల ఆస్తులను గూర్చి సక్రమమైన ఏర్పాట్లు జరుగకపోతే, వాటి వినియోగం సరిగా జరగదు. తెంపులేకుండా తగవులాడుతూ, వ్యవహారం కోర్టులద్వారా పెంచుకుంటే దేవాలయాల కార్యక్రమం సరిగా నడవకుండా ధర్మ నిర్వహణకే ఆటంకాలు కలుగగలవు" అంటూ దేవాదాయాల శాఖామంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు నిన్న యిచ్చట మ్యూజియం హాలులో జరిగిన ఆంధ్రరాష్ట్ర దేవాలయ ధర్మకర్తల, అర్చకుల మహాసభను ప్రారంభిస్తూ చెప్పారు.

ఆయన తన ఉపన్యాసంలో ఇంకా ఇలా తెలియజేశారు:—

"ఇటీవల తిరుపతిలో జరిగిన మహాసభలో అర్చకులు, ధర్మకర్తలు ముఖ్యముగా [illegible] అర్చకులను [illegible] ధర్మకర్తలు [illegible] దేవాలయాల [illegible] అర్చకులు [illegible] వారిని తమ చేతిక్రింద వుంచుకొనవలయునని కాని ఎవ్వరూ వారి వుద్దేశంకాదు. ప్రతిసారి ఈ విధంగా వుపన్యాసాలతో కాలం గడుపుటవలన ప్రయోజనం లేదు. అభిప్రాయాలు ఇరుపక్షాలకు అంగీకారయోగ్యంగా చేసుకొని, తక్షణం ఆచరణలో పెట్టి శాంతి వాతావరణం ఏర్పరచుకోవాలి. ప్రభుత్వానికి తన అభిప్రాయాలను బలవంతంగా వారిమీద రుద్దాలనే వుద్దేశం ఏమాత్రం లేదు దేవాలయాల పరిపాలనకు సంబంధించినంతవరకు ధర్మకర్తలు, అర్చకుల తగవులను స్నేహపద్ధతులలో శాంతియుతంగా తీర్చవలయుననే ప్రభుత్వ సంకల్పం. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అంతే.

"తిరుపతి మహాసభలో అసిస్టెంటు కమిషనర్లను, హిందూ దేవాలయాల డిపార్టుమెంటువారిని, వారి వ్యక్తిగత అభిప్రాయాలు మెలావున్నా, వారు దేవుని సేవకులమని తలచుకొంటూ, ఆ డిపార్టుమెంటులో తమ ఉద్యోగాలను నిర్వహించవలయుననే ధర్మమార్గాన్ని వారు గుర్తించేటట్లు ప్రబోధించాను. ప్రస్తుతం అర్చకుల స్వాధీనంలోవుండే భూములను గూర్చిన తీర్మానం ఆమోదించవలెననే ఈ మహాసభ ముఖ్యోద్దేశం."

ధర్మకర్తల సంఘం అధ్యక్షులు శ్రీ దుగ్గిరాల బలరామకృష్ణయ్యగారు తమ వాదన వినిపిస్తూ, విశాలిక ఈతగాదాల మూలంగా జరుగుతున్న వ్యవహారాలవల్ల మంత్రి సెలవు రాసి, అనవసరంగా దేవాలయాల సొమ్ము వ్యయమై పోవుచున్నదని అందుమూలంగా దేవాలయాలలోని నిత్యనైవేద్యం, మంత్రి పరపతకు కూడా అత్యంతరం కలుగుచున్న దన్నారు.

కృష్ణాజిల్లాలో కొన్నిచోట్ల ఈ తగాదాలు తృప్తికరంగా పరిష్కరింపబడ్డాయని తన సంతోషాన్ని ఆయన వెలిబుచ్చారు. ఈ తగాదాలను తీర్చుకొనుటకు ముందు దేవుని ఆస్తులు ఆయన కైంకర్యానికి, దేవాలయానికి సంబంధించిన ఖర్చులకు వుపయోగించాలనే విషయం మాత్రం మరచిపోకూడదని ఆయన అన్నారు. కాని, అర్చకులు కూడా గౌరవమైన జీవనం గడుపుటకు తగినంతగా వారికి వుండవలయునని కూడా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.—

అర్చక సంఘం అధ్యక్షులు డాక్టర్ పి హరిగారు మాట్లాడుతూ, ధర్మకర్తలకు అర్చకులకు మధ్య తగాదాలు 30 సంవత్సరముల నుండి వున్నవని, కొటిపల్లి కేసులో సుప్రీమ్ కోర్టు యిచ్చిన తీర్పు ఒక వ్యక్తికి సంబంధించినదని, అదిసాధారణంగా అందరికి వర్తించదని చెప్పబడివున్నదని అన్నారు. అర్చకులు కూడా ఆ భూముల అభివృద్ధికై తమ శక్తిని ధారపోశారని, ఆ దేవాలయ భూములు తమ స్వంతంగా వుండిపోగలవని, దానిలో ఎట్టి మార్పు కలుగగలదని వారు భావించినందువల్ల యితర ప్రజలకు తెలుపు వారు చూచుకోలేదని హరిగారు తెలియజేశారు. 1932లో అడ్వకేట్-జనరల్ 300 దేవాలయాలకు సంబంధించిన తగాదాలను పరిష్కరించారని, కాని ఆ పరిష్కారం ప్రకారం అమలు జరగలేదని చెప్పారు. కమిషనర్లను, డిప్యూటీ కమిషనర్లను, అర్చకులను కలుసుకొమ్మని అసిస్టెంటు కమిషనర్లకు ప్రభుత్వం ఒక సర్క్యులరును జారీ చేసి దాని ప్రకారంగా వారు తగాదాలను గూర్చి చర్చించుకొన్న మీదట రాజీకి నిబంధనలను సూచించినప్పటికీ ధర్మకర్తలు కోర్టులలో దావాలు వేయుచున్నారని, డిక్రీలు అమలు జరుపుటకు ప్రయత్నించుచునే వున్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు అర్చకులు, ధర్మకర్తలు ప్రతికూలురనే యెల్లెడల భావింపబడుచున్న దిగాన మంత్రి సామరస్య పూర్వకమైన వాతావరణం కల్పించి, వారికి రాజీ కుదిరేటట్లు చెయ్యవలసిన బాధ్యత వారిమీద వున్నదని ఆయన చెప్పారు.

గుంటూరుజిల్లా కొండముదిలో మాజీ ధర్మకర్త శ్రీ కె. యల్. వి. హనుమంతరావుగారు మాట్లాడుతూ అర్చకులకు భూములను యిచ్చివేయుటకంటె వారికి కొంత సొమ్ము యివ్వటం మంచిదన్నారు. నూటికి 90 మంది అర్చకులకు మంత్రాలు ఉచ్చరించటంకూడా తెలియదన్నారు.

గిద్దలూరు దేవాలయం ధర్మకర్త శ్రీయుం. వి. నరసింహామూర్తిగారు అర్చకులకు జీతం పద్ధతే మంచిదని చెప్పినా. మహానంది శ్రీశైలంవంటి పేరు ప్రఖ్యాతిగల దేవాలయాలలో ఆటి పద్ధతివల్ల రోజు పూజలు సక్రమంగా జరుగుతాయని చెప్పారు.

పశ్చిమ గోదావరిజిల్లాలో వల్లూరి దేవాలయ ధర్మకర్త శ్రీ సి. హెచ్. సుబ్రహ్మణ్యశాస్త్రిగారు మాట్లాడుతూ, [illegible] ధర్మకర్త, అర్చకుడు [illegible] తండ్రి—పిల్లల [illegible] దేవాలయ [illegible] గృహాన్ని జాగ్రత్తగా కాపాడి బిడ్డ క్షేమం కొరకు తల్లి ఏ విధంగా పాటుపడుతుండో అదే విధంగా అర్చకుడు తన ధర్మాన్ని నిర్వహించాలని ఆయన అన్నారు. దేవాలయ భూములవల్ల వచ్చే ఆదాయం ధర్మకర్తలకు, అర్చకులకు పంచబడాలనీ, ఏ సందర్భంలోనైనా భూములను వారలకు యివ్వకూడదని ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

శ్రీ బలరామిరెడ్డి, శ్రీ శ్రీనివాసాచార్యులు, శ్రీనరసింహాచార్యులు, రామమూర్తిగార్లు తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మంత్రి తన ఉపోద్ఘాతంలో క్రింది విధంగా చెప్పారు:

"దేవాలయాలు ప్రథమంలో నిర్మింపబడినపుడు వున్న పరిస్థితులు నేడు లేవు ఈనాటి పరిస్థితుల ననుసరించి మనం వ్యవహరించాలి. కొందరు అర్చకులు యితరచోట్ల వున్నప్పుడు వారి పనులు నిర్వర్తించుటకు గుమాస్తాలను కొన్నిచోట్ల నియమించారు. 1932 లో రాజీ వుద్దేశం సక్రమంగా లేనందువలన అది సఫలంకాలేదు ఇటీవల అడ్వకేట్-జనరల్ ఏర్పరచిన రాజీకూడా సఫలం కాలేదంటే అది అమలు జరిపిన వెంటనే అప్పటి మంత్రి వర్గం పడిపోయింది. కోర్టులో డిక్రీగాని, ప్లాట్‌ఫారంమీద వుపన్యాసాలుగాని, అంతకంటె ప్రభుత్వం బలవంతమైన విధానం గాని దేవాలయ పరిపాలనలో శాంతి వాతావరణాన్ని ఏర్పరుపజాలవు. అర్చకులు, ధర్మకర్తలు రాజీ వుద్దేశంతో ఈ సమస్యను పరిష్కరించుకొనుటకు పేర్చుకొనినవారే యిది సఫలం కాగలదు. ప్రభుత్వం ఈ అభిప్రాయాన్ని ఈ సందర్భంలో తెలుసుకొన్న పిదప తమ షరతులను తెలియజేస్తామని కొందరుఅర్చకులు తెలియజేసిన అభిప్రాయం సరియైనదికాదు. దేవాలయంఒక పవిత్రమైన సంస్థయని, అట్టి సంస్థ ఆస్తుల విషయమై బాధ్యతతో వ్యవహరించాలని అందరు గుర్తించాలి"

మంత్రి 19 వ తారీఖున రాత్రి గోదావరి స్టేషనులో దిగగానే పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ పోతుల వీరభద్రరావు, పట్టణ కాంగ్రెసు సంఘాధ్యక్షులు నడిమూరి పోతరాజు మొదలైన వారు, డాక్టర్ కె. యల్. నరసింహారావు వంటి అనధికార ప్రముఖులేగాక, రాష్ట్ర దేవాదాయాల కమిషనర్ శ్రీ ఆర్. వెంకటరెడ్డి, డిప్యూటీ కమిషనర్ పి. వి. యస్. వరప్రసాదరావు, అసిస్టెంట్ కమిషనరు శ్రీ ఆ. గోపాలకృష్ణ (రాజమండ్రి), టి రామదాసు (విజయనగరం). డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటు శ్రీ వెంకయ్యనాయుడుగారు, గడియం ప్రముఖులు ఆయనకు స్వాగతమిచ్చారు.

అమెరికా సాంకేతిక సహాయ సంఘ ప్రతినిధులు

ఆంధ్రరాష్ట్రంలో పర్యటన

కర్నూలు, ఆగస్టు 21—ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో పర్యటన జరుపుతున్న అమెరికా సాంకేతిక సహాయ సంఘం సభ్యులు రాష్ట్రంలోని వ్యవసాయ, పశువైద్య కళాశాలలను, రాజమండ్రిలోని కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ భవనం పది లక్షల రూపాయల ఖర్చుతో కట్టబడుతున్నది.

ఈ సంఘంలో టెన్నెసీ విశ్వవిద్యాలయం వ్యవసాయశాఖ అధ్యక్షుడు, అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్. డి. పీకాక్, టెన్నెసీ విశ్వవిద్యాలయం ఆరిక గ్రామీణ సాంఘిక శాస్త్ర శాఖాధ్యక్షుడు డాక్టర్ జె లాంగ్ వున్నారు. వీరివెంట ఇండియాలో అమెరికా సాంకేతిక సహాయ సంఘం ప్రతినిధి డాక్టర్ ఎస్. డబ్ల్యు. పార్కర్, మైసూరు ప్రభుత్వం జాతీయ విస్తరణ పథకం సంచాలకుడు మినర్ హన్స్ ఇ. క్రాస్లీ, ఇండియా వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రతినిధి శ్రీ ఎలి. సూరి వచ్చారు.

వీరు రేపు ఆంధ్ర ప్రభుత్వ ప్రతినిధులతో చర్చిస్తారు.

సంఘ సేవలో మీనవోలు విద్యార్థుల ఆసక్తి

మధిర, ఆగస్టు 14—మధిర తాలూకా మీనవోలు గ్రామ విద్యార్థులు గ్రామ సేవక సంఘం స్థాపించారు. అధ్యక్షుడు శ్రీ గంగినేని శేషగిరిరావు, కార్యదర్శి శ్రీ టి పిచ్చావారి, కార్యవర్గ సభ్యులు శ్రీయుతులు గుర్రాల వెంకటరామారెడ్డి, టి. అచ్చయ్య, కె. రామకోటారెడ్డి.

ఈ సంఘంలో మొత్తం 40 మంది విద్యార్థులు ప్రతి శనివారం, ఆదివారం గ్రామంలో నిర్మాణ కార్యక్రమం నిర్వహించేందుకు నిశ్చయించినారు. ప్రస్తుతం బజారులోని బురదగుంటలను పూడ్చి, గ్రామ పారిశుధ్య కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సాంఘిక సేవా కార్యక్రమంలో ఈ తాలూకా విద్యార్థులు అమితోత్సాహంతో పాల్గొంటున్నారు.

హంద్రీ నదికి వరద

మంత్రి శ్రీ సంజీవయ్యగారిచే పర్యటన విరమణ

కర్నూలు, ఆగస్టు 20—ఆనారుకు సమీపాన రోడ్డుపై రాకపోకలకు ఆటంకం ఏర్పడినట్లు తెలిసినందున ఆనారు, జగ్గూరు ప్రాంతాల మీదుగా తుంగభద్ర డాము వద్దకు వెళ్లడానికి నిశ్చయించిన ప్రయాణాన్ని సహకార శాఖా మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు విరమించుకున్నారు. గత రెండు రోజులలో విపరీతంగా వర్షాలు కురిసినందున హంద్రీ నదికి, ఇంకా కొన్ని వాగులకు వరద తగిలింది. ఆ ప్రదేశాలలో ఆ రోడ్డు నీటిలో మునిగిపోయినట్లు కూడా వార్తలు చేరాయి.

ఆంధ్ర సారస్వత పరిషత్తు

ప్రాథమిక, మాధ్యమిక పరీక్షల ఫలితాలు

హైదరాబాద్, ఆగస్టు 19—గత జూలై 2, 3 తేదీలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించిన ప్రాథమిక, మాధ్యమిక పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నెంబర్లను క్రింద ప్రచురిస్తున్నాము:

ప్రాథమిక పరీక్ష

ఫస్టుక్లాసులో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణులలో వరుసగా మహమ్మద్ [illegible] (85), హైదరాబాద్ కేంద్రం; టి నారాయణ (198) సికింద్రాబాద్ కేంద్రం; అన్వార్ జహాన్ (264) మెదక్ కేంద్రంల ఉత్తీర్ణులైనారు

ఫస్టుక్లాసు: 2 31 32 53 74 80 81 82 83 84 85 89 103 04 08 19 20 23 25 28 32 33 34 36 37 38 43 47 48 50 54 57 79 88 90 91 95 98 205 54 55 57 62 64 406 16 40 50 58.

సెకండ్ క్లాసు: 8 17 18 20 22 30 45 47 50 51 57 59 67 71 75 89 98 105 01 14 18 29 31 35 39 40 44 51 52 53 84 87 89 208 09 225 27 28 52 56 64 65 69 74 77 87 98 312 78 404 05 07 19 38

థర్డ్‌క్లాసు: 7 9 33 38 39 48 55 56 59 78 100 01 02 07 08 18 30 42 45 46 59 60 68 69 71 78 81 91 204 13 14 20 21 29 30 41 46 48 53 68 70 72 73 75 78 81 97 99 305 07 08 14 20 21 22 24 25 27 30 32 37 40 54 55 56 57 66 67 69 78 89 401 17 21 26 27 30 33 36 41 48 48.

మాధ్యమిక పరీక్ష

మాధ్యమిక పరీక్షలో ప్రథమ, ద్వితీయ తృతీయ శ్రేణులలో వరుసగా శ్రీ వి సత్యనారాయణరెడ్డి (50), హైదరాబాద్ సెంట్రల్ జెయిల్; వంకుత్రి శ్రీరాములు (11), హైదరాబాద్ కేంద్రం; యం. ఈశ్వరమ్మ (60), యదులాబాద్ కేంద్రం ఉత్తీర్ణులైనారు

ఫస్ట్‌క్లాసు: 11 60 80 81 79 198.

సెకండ్‌క్లాసు: 30 51 53 54 57 75 78 77 82 109 17 31 38 36 50 57 68 98 215 24 28 48 51 52 65 82 73 78.

థర్డ్‌క్లాసు: 8 13 15 19 29 32 34 35 40 41 42 43 44 49 52 55 56 58 62 68 69 71 72 73 78 80 81 83 89 92 95 103 07 10 13 15 18 20 23 26 27 35 37 38 49 51 56 59 60 67 80 82 83 84 93 94 97 200 01 19 23 25 33 34 35 36 44 45 49 50 53 57 58 63 64 65 70 75 78 80 81 82 83.

రేడియో

(ఆగస్టు 24, బుధవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో
6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా), 7-15 మద్రాసు రిలే; 7-30 మద్రాసు రిలే, 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు-ఇంగ్లీషు పాఠము: (ప్రొఫెసర్ ఎస్. వర [illegible]; కుటీర పరిశ్రమలలో సహకారము: [illegible] - ప్రసంగం: పాఠశాల దినచర్య; 1-0 మద్రాసు రిలే; 1-30 మద్రాసు రిలే; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాసు రిలే; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు-ప్రకృతి పరిశీలన: వర్షం: హిందీ పాఠం: 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు [illegible] ప్రయాణము: విజయ సాహసము-గోష్ఠి [illegible]: గోపరాజు వెంకటానందం: సామెతలు, కథలు: [illegible] వైభవము, విద్యకోరిది [illegible] - ప్రసంగం: సంగీతపాఠం: సాయంత్రం 5-30 బాలల సత్యవాణి (గా); 6-0 సంగీతశిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం-విశేషమేమిటి? సామాన్యుడు; పాట; సామూహికాభివృద్ధి కేంద్రాలు: గ్రామ పుస్తకాలయము – ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం - పురాణ కాలక్షేపం: 7-30 (రి); 7-45 రాష్ట్రపరిపాలనా విషయాలు: భూసంస్కరణలు-ప్రసంగం: కె. చంద్రమౌళి ఆంధ్రరాష్ట్ర దేవాదాయమంత్రి; 8-0 పూలబాసలు: నాటిక-రచన: పింజమూరి శివరామారావు: హిందీనాటిక: ఎ. ఎమ్. కె. ఆగా: 8-30 ప్రసంగం (ఆం); 8-50 (రి); 9-0 (ఆం. వా); 9-15 (రి); 9-30 వాద్య బృందం; 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో
6-50 స్వాగతం; 7-30 టి. బి. రింగ్సు (పి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30(రి); సాయంత్రం 5-30 ఏ. బి. సీత, ఏ. బి. శారద (గా); 6-0 (ఆం. వా) – స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-25 ఎమ్. సీకంఠయ్యర్: 7-30 జంత్రమేళనం; 8-0 గౌరీ కుప్పుస్వామి; 8-30 ప్రసంగం (ఆం); 9-0 (ఆం. వా); 9-15 పిఠాపురం సత్యనారాయణ (క్లా); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో
7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-15 (న్యూ. రి); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (రి); 1-30(ఆం.వా); 1-40 (రి); 1-50(తె.వా); 2-0 విజయవిద్యాంసుడు (గా); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (న్యూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 రాష్ట్రపరిపాలనా విషయాలు—(వి); (విజయవాడనుండి రిలే); 8-0 పూలబాసలు—నాటిక (విజయవాడనుండి రిలే); 8-30 ఇమన్ కృత,బు; 9-45 (రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో
6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 గ్రాతసంగీతం; 7-45 జీనత్ బేగమ్ (ప); 8-0 (ఆం. హిం. వా); 8-30 సుందర్ ఉకిర్వే (ఖ); మధ్యాహ్నం

(మిగతా 7 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)
12-30 (రి); 1-0 (రి); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 సుందర్ ఉకిర్వే (ఖ); 5-45 జీనత్ బేగమ్ (ప). 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ-పంచవర్ష ప్రణాళిక(బుర్రకథ): 7-0 (తె.వా); 7-15 గ్రామసీమ-పంచవర్ష ప్రణాళిక (బుర్రకథ) (రెండవభాగం); 8-0 పూలబాసల—సంగీతనాటిక (విజయవాడనుండి రిలే): 8-30 ప్రసంగం; (ఆం); 8-50 జీనత్ బేగమ్ (ప); 9-0 (ఆం. ఉ. వా); 9-30 ఏ. బారిస్టుల్ హ్యాజ్యభాగవతర్; 10-30 ప్రసార సమాప్తి.

జ్యోతి UNIBUILT యూనిబిల్ట్ పంపులు నిర్మింప బడినవి



పంపు నిర్మాణములో "జ్యోతి యూనిబిల్ట్ పంపు" ఒక ముందడుగు.
పూర్వపు అనుభవము, ఆధునిక అధునిక యింజనీరింగ్ పద్ధతులు, అంతర్లు కలిసి తయారు కాబడినది.
సైజు 1"x1" నుంచి 4"x4" వరకు పరిమాణము: గంటకు 1000 గ్యాలన్ల నుంచి 25,000 గ్యాలన్లు 200' ఎత్తు వరకు పీలిచి పోయును.
మిగత వివరములకు
జ్యోతి లిమిటెడ్ బరోడా-3
ముఖ్య నగరములలో ఆఫీసులు కలవు.
ఏజెంట్లు: [illegible] ఇండియా [illegible]
7 [illegible], మద్రాసు-1.

మీరే న్యాయం చెప్పండి!

బుద్ధిమంతునికి మంచి బ్లేడ్ ఏది అని

మీరు బ్లేడులవల్ల ఏమి కోరెదరు? చాలకాలముండే పదును—ప్రతిదినమూ సుఖమైన చక్కని ముఖక్షౌరం, ఇటువంటి ముఖక్షౌరమును యెట్లు పొందుదురు? మీరు సెవెన్ ఓ'క్లాక్ బ్లేడులను వాడినచో సుఖమైన ముఖ క్షౌరమును పొందెదరు.

మీరే న్యాయం చెప్పండి. సెవెన్ ఓ'క్లాక్ బ్లేడును ఎప్పుడు తయారైన దైనా తదితర యేబ్లేడులోనైనను పోల్చి చూడండి. ఏ యితర బ్లేడున్నూ అట్టి సుఖమును, అట్టి మెత్తదనమును, దీర్ఘకాలం పదునును గలిగియుండదు మరియు మీ సొమ్ముకు ఏయితర బ్లేడున్నూ ఉత్తమ విలువను ఇవ్వదు.

అత్యల్ప విరమైన ముఖక్షౌరమును అంగీకరింప నవసరము లేదు — ఎన్నుకొనుటకు మేలైనవి సెవెన్ ఓ'క్లాక్ బ్లేడులే.

7 o'clock BLADES
సెవెన్ ఓ'క్లాక్ బ్లేడ్‌లు

క్రీడాలోకం

ప్రపంచ ఫుట్‌బాల్ ఛాంపియనులపై రష్యనుల విజయం

మాస్కోలో పోటీ

లండన్, ఆగస్టు 21—ప్రపంచ ఫుట్‌బాల్ ఛాంపియనులైన జర్మన్‌లకు, రష్యనులకు నేడు మాస్కోలోని డైనమో స్టేడియమ్‌లో జరిగిన ఫుట్‌బాల్ పోటీలో రష్యనులు 3-2 గోలులతో గెలుపొందినట్లు మాస్కో రేడియో ప్రకటించింది.

విరామ సమయానికి రెండు జట్లు చెరి ఒక గోలుతో సమంగా ఉన్నవి.

రష్యను పార్వర్డుల వేగం, వారి విజయానికి దోహద మిచ్చినది.

ఈ పోటీకి మిస్టర్ బిల్ విల్ అనే ఇంగ్లండు దేశస్థుడు రిఫరీగా వ్యవహరించాడు.

మదనపల్లిలో టెన్నిస్ పోటీలు

మదనపల్లి, ఆగస్టు 19—ఇక్కడి బిసెంట్ థియసాఫికల్ కాలేజీ వారు నిర్వహించిన టెన్నిస్ పోటీలలో ఫైనల్సు ఫలితాలివి:

సింగిల్సు: శ్రీ శేషాద్రి; శ్రీ టి. ఎన్. కృష్ణారెడ్డి 2-6, 6-1, 10-8.

డబుల్సు: శ్రీ టి ఎన్. కృష్ణారెడ్డి, శ్రీ శేషాద్రి; శ్రీ జె ఆర్. కృష్ణమూర్తి, శ్రీ కృష్ణమూర్తి 6-2, 7-5

మదనపల్లి పంచాయతీబోర్డు అధ్యక్షుడు డాక్టర్ ఏ. బి. రామచంద్రరావుగారు ట్రోఫీలు పంచిపెట్టారు. శ్రీ ఆనంద్‌రావ్ సుందరం గారు నివేదిక చదివారు.

విజయనగరంలో ఆటల పోటీలు

విజయనగరం, ఆగస్టు 19—భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భమున విజయనగరం "రాయల్ స్పోర్టర్సు" క్లబ్బు ఆధ్వర్యమున జరిగిన క్రీడోత్సవం వివరాలివి:

ఆగస్టు 13 వ తేదీనుంచి పై క్లబ్బువారు బాడ్‌మింటన్, వాలీబాల్ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ క్రింది టీములు పై పోటీలలో గెలుపొంది, ప్రశంసా పత్రములు బహుమతులు పొందినవి.

బాడ్‌మింటన్ విజేతలు (బిగురురు): సంస్థానం అసోసియేషన్, విజయనగరం. రన్నర్సు: జూబిలీ ఫ్రెండ్సు, విజయనగరం బాడ్‌మింటన్ (డబుల్సు) విన్నర్సు: జూబిలీ ఫ్రెండ్సు విజయనగరం. రన్నర్సు: సంస్థానం అసోసియేషన్, విజయనగరం. వాలీబాల్ (విన్నర్సు): బ్లూస్టార్సు విజయనగరం. రన్నర్సు రాయల్ స్పోర్టర్సు-బి, విజయనగరం.

ఆగస్టు 15 వ తేదీ ఉదయం ప్రభాతభేరి మ్రోగుచుండగా క్లబ్బు కెప్టెన్, మాష్టరుగారిచే పతాకం ఎగురవేయబడింది. వలంటీరు ప్రముఖులు జాతీయ పతాకమునకు వందన మర్పించారు.

ఆగస్టు 15 వ తేదీన శ్రీ. సి వి. బి. శర్మ (మునిసిపల్ ఇంజనీరు) గారి అధ్యక్షతన సభ జరుపబడింది. అధ్యక్షులు వారి ప్రసంగంలో ఆంధ్ర రాష్ట్రానికి ఆటలలో ప్రముఖస్థానం పొందడానికి కంకణం కట్టుకోమని యువకులను హెచ్చరించారు. శ్రీమతి సి. వి. బి. శర్మగారు విజేతలకు బహుమతు లందజేశారు. తరువాత క్లబ్బు కెప్టెన్ మాష్టరుగారు తక్కిన రాష్ట్రములలో ఆటలకు ప్రభుత్వం యిస్తున్న ప్రోత్సాహమును వివరించి, ఆంధ్రప్రభుత్వం కూడా అట్టి చర్యను తీసుకోగలదని ఆశించుచున్నామన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ యం. వి. రామమూర్తి పట్నాయక్‌గారు, కార్యదర్శి ఆవవల్లి ప్రకాశరావుగారు ప్రసంగించిన పిమ్మట కార్యదర్శి వందన సమర్పణతో సభ ముగిసింది.



ఎస్. సి. సత్యనారాయణాచారి. బి. ఎస్‌సి వీరు బెనారస్ హిందూ యూనివర్శిటీలో కెమికల్ ఇంజనీరింగ్ పరీక్షలో యూనివర్శిటీకి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. అమెరికాలోని మిచ్చిగన్ యూనివర్శిటీ స్కాలర్‌షిప్‌పై పెద్ద చదువు చదువుటకుగాను 15-8-55 బొంబాయి నుంచి స్ట్రాతిమూర్ ఓడలో బయల్దేరినారు ఈయన వయస్సు 22. రాజమండ్రి కాపురస్థులు.

న్యూజిలెండ్‌పై ఇండియా విజయం

మూడవ టెస్టు పోటీలో

క్రైస్టుచర్చి, ఆగస్టు 20—నేడిక్కడ ఇండియన్ హాకీ టీము ఢిల్లీ వాండరర్సుకు, న్యూజిలెండ్‌కు జరిగిన మూడవ టెస్టును భారతీయులు 2-0 గోలులతో గెలుచుకొన్నారు.

ఇండియా ఆటగాళ్ళందరిలోకి సెంటర్-ఫార్వర్డ్ (శ్రీ బల్బీర్‌సింగ్ అద్భుత ప్రజ్ఞ చూపాడు. ఆయనే రెండు గోలులు కొట్టాడు.

ఈ పోటీతో న్యూజిలెండ్‌లో ఇండియనుల పర్యటన సమాప్తమైనది.

లోగడ జరిగిన రెండు టెస్టు పోటీలలో మొదటిదానిని ఇండియా, రెండవ దానిని న్యూజిలెండ్ గెలుచుకొన్న విషయం పాఠకులకు విదితమే.

తూర్పు జర్మనీ జట్టుపై ఘన విజయం

బెర్లిన్, ఆగస్టు 19—కొయిడెన్‌లో నేడు తూర్పు జర్మనీ ఎలెవెన్ హాకీ జట్టును ఇండియన్ హాకీ టీము 6-1 గోలులతో ఓడించినట్లు తూర్పు జర్మన్ వార్తాసంస్థ ప్రకటించింది.

తూర్పు జర్మనీలో ఇండియా హాకీ జట్టు ఇంకా రెండు పోటీలు చెయ్యనున్నది.

"పోలీసు చర్యల ద్వారా గోవా పరిష్కారానికి ప్రయత్నించబోము"

—శ్రీ దేబర్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 21—కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ యు. ఎన్ దేబర్ నేటి సాయంకాలం గాంధీ గ్రౌండ్సులో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీవారు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఏ పరిస్థితులలోను ఇండియా ప్రభుత్వం కాని, కాంగ్రెసుపార్టీ వారు కాని గోవా సమస్యను పోలీసు చర్య ద్వారా పరిష్కరించాలనే యోచన కూడా చేయరని స్పష్టంచేశారు "ఎవరు ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ, మనం మాత్రం మన శాంతి విధానాలను కాదని వ్యవహరించడం జరగదు" అని కూడా ప్రకటించారు.

హర్షధ్వానాల మధ్య కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ దేబర్ యిలా అన్నారు:—

"శాంతియుతంగాను, అహింసా పద్ధతులలోను కాంగ్రెసు దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించింది. అదే పద్ధతులలో గోవా విమోచనను సాధించాలని కూడా అది దృఢ విశ్వాసం చేసుకున్నది. గోవా విషయంలో కాంగ్రెసు విధానానికి దేశ ప్రజలందరూ వ్యతిరేకించినా నేను లెక్కచేయను, ఈ సమస్య పరిష్కారానికి నిశ్చయించుకున్న శాంతి విధానాలను త్రోసిరాజనను కూడా."

"ఇండియా పై దేశిక నీతికి విరుద్ధంగాను, ఇండియా శాంతి, అహింసల సందేశానికి వ్యతిరేకంగాను, గోవాలో పోలీసు చర్యలు తీసుకొనడంవల్ల ఏర్పడగల పరిణామాలు ఎలా వుండగలవో జాగ్రత్తగా ఆలోచించుకొనాలని నేను కోరుతున్నాను. చివరకు గోవా విషయంలో నెహ్రూ విధానం ఫలించగలదనడంలోను, చివరకు ఇండియాలో గోవా విలీనంకాక తప్పదనడంలోను, నాకెలాంటి సందేహంలేదు.

"మన దేశానికి, నెహ్రూ పై దేశిక నీతికి గోవా సమస్య ఒక పెద్ద పరీక్షగా వున్నది. అన్ని సమస్యలను శాంతియుతమైన పద్ధతులలో పరిష్కరించు కొనాలని ప్రపంచ రాజ్యాలన్నింటికి నెహ్రూ ప్రబోధిస్తున్నారు. అంతర్జాతీయ సహకారానికి, సుహృద్భావానికి "పంచశీల" సూత్రాలకు ప్రాతిపదికగా సూచిస్తున్నారు. శాంతియుతమైన పద్ధతులను అనుసరించాలని యితరులకు ప్రబోధిస్తున్నప్పుడు, మనంకూడా మన సమస్యల పరిష్కారానికి తదితర మార్గాలను అనుసరించలేము."

"పోలీసు చర్యలు తీసుకొనాలని కొన్ని వర్గాలు కోరుతున్నవి. కాని దాని ఫలితాలు ఇండియా పై దేశికనీతికి విరుద్ధమైనవిగా వుండగలవని గుర్తించలేకపోతున్నవి. ఇండియా పోలీసుచర్య, మిలిటరీచర్య తీసుకోనేటట్లు చేయడానికిగాను అనేకంగా రెచ్చగొట్టే పద్ధతులను పోర్చుగీసువారు అనుసరిస్తున్నారు. నెహ్రూ శాంతి విధానాలు యితర దేశాలకు వర్తించగలవేకాని, ఆయన దేశంలోని స్వంత సమస్యలకు అవి వర్తించవని ప్రపంచానికి పోర్చుగీసువారు చూపించదలచుకున్నారు. కాని యింతవరకు వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆగస్టు 15 వ తేదీన, నిరాయుధులైన సత్యాగ్రహులపైన దారుణమైన హింసాకాండను కొనసాగించిన పోర్చుగీసువారిపైన ఇండియా తీసుకొనగల చర్యలను గురించి ప్రపంచ దేశాలన్నీ ఆతురతతో ఎదురుచూచినవి. హింసామార్గాన్ని అనుసరిస్తారా లేదా అనే అందరూ ప్రశ్నించారు కాని కాంగ్రెసుపార్టీ, ప్రధాని నెహ్రూకూడా తమ విధానాలను ఏమాత్రం మార్చుకొనలేదు శాంతియుతమైన పద్ధతులనే అనుసరించగలమని నొక్కివక్కాణించాము."

నిరాయుధులైన సత్యాగ్రహులను పోర్చుగీసువారు కాల్చిచంపడాన్ని ఖండిస్తూ ఇండియాలో పోర్చుగీసు స్థావరాలనేవి వుండడమే పైపరీత్యంగానే వున్నదని అన్నారు. సామ్రాజ్యవాదానికి ఇండియా కొట్టిన చావుదెబ్బ ప్రపంచాన్నంతటినీ మేల్కొల్పినా, పోర్చుగల్ యింకా గాఢాంధకారంలోనే వుండడం నిజంగా ఆశ్చర్యకరమేనని అన్నారు. పోర్చుగీసువారు ఎంత త్వరితంగా కాలగతిని గమనిస్తే అంత మంచిదని కూడా హెచ్చరించారు.

ప్రజలకు క్రమశిక్షణ

కాంగ్రెసుకు అహింసలో నమ్మకం వున్నప్పుడు, దేశంలో సైన్యాలను పోషించడం దేనికనే ప్రశ్నకు కాంగ్రెసు అధ్యక్షుడు సమాధానం చెబుతూ, సైన్యమనేది దేశాన్ని, జాతిని రక్షించడానికి అవసరమనే విషయాన్ని యిలా ప్రశ్నించేవారు విస్మరిస్తున్నారని చెప్పారు.

పాట్నా, బొంబాయి నగరాలలో ఈ మధ్యను జరిగిన పోలీసు కాల్పులను గురించి ప్రస్తావిస్తూ శ్రీ దేబర్ యిలా అన్నారు.

"అహింసలో నమ్మకం వున్నప్పుడు ఇలా పోలీసులు కాల్పులు చేయడం దేనికని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కాల్పులు జరగడం దురదృష్టమే. ప్రజలను కంట్రోలు చేయలేకపోవడంలో కాంగ్రెసుకున్న బలహీనతవల్లనే యిలా జరుగుతున్నదని నేను భావిస్తున్నాను. తుపాకులు కాల్చడాన్ని కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకిస్తున్నది. ప్రజలలో క్రమశిక్షణవుంటే యిలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగవు. అలాంటి క్రమశిక్షణను ప్రజలకు కాంగ్రెస్ వారులు కలిగించలేదని అంగీకరించడానికి నేను సిద్ధంగా వున్నాను. ఈ లోపాన్ని తొలగించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. శాంతియుతంగాను, క్రమశిక్షణతోను వ్యవహరించినప్పుడు లక్ష్యసిద్ధి సులభంకాగలదనే దృక్పథాన్ని ప్రజలకు త్వరలోనే కలిగించగలమనే నేను విశ్వసిస్తున్నాను."

జాతీయపతాకం గౌరవాన్ని నిలబెట్టడానికి గోవాలో వీరమరణం చెందిన సత్యాగ్రహులకు కాంగ్రెస్ అధ్యక్షుడు జోహార్లు చెప్పారు. (యు పి. ఐ.)

పోలీసు చర్యలు తీసుకొనాలని

—డాంగే ప్రకటన

బొంబాయి, ఆగస్టు 20—కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ ఎస్. ఎ. డాంగే బెల్గాంనుంచి నేడిచ్చటికి తిరిగివచ్చిన వెంటనే పత్రికా విలేకరులతో మాట్లాడుతూ పోర్చుగీసువారి పశుత్వంతో కూడిన హింసాకాండ ముందు, కేవలం అహింసాయుతమైన సత్యాగ్రహంచేసినందువల్ల గోవా సమస్య పరిష్కారం కాదని అన్నారు. పోలీసుచర్య తీసుకొనే విషయంలో ఇండియా ప్రభుత్వం వైఖరిలో మార్పుకొనిరావడానికి ఏదో ఒకటి చేయవలని వుంటుందనేది స్పష్టమైపోయినదని కూడా అన్నారు.

(7 వ కాలం తరువాయి)

"వినాయకుని చేయబోయి కోతిపిల్లను చేశాడని సంస్కృతంలో ఒక సామెతవుంది. డాక్టర్ లోహియా చర్యలకు సామెత నాకు జ్ఞాపకం వస్తుంది. ఈ పెద్దమనిషి పార్టీని సంస్కరించబోయి, కల్లోలంచేసి ఊరుకున్నాడు. పార్టీ ఆయన చర్యలకు కలతబడకపోతే పాపం ఆయన తప్పేముంది?"

పి. యస్. పి. కార్యవర్గంపై లోహియా విమర్శ

డాక్టర్ లోహియా నేడు కాన్పూర్‌లో పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, ప్రజా-సోషలిస్ట్ పార్టీ కార్యవర్గం ఎదురుతిరిగిన ముఠా అని విమర్శించాడు. ఈ ముఠాదౌర్జన్యంతో అధికారం చిక్కబట్టుకుని, నియంతవలె ప్రవర్తిస్తున్నదని అన్నారు.

నేడొక బహిరంగసభలో ప్రసంగిస్తూ తను నెలకొలనున్న నూతన రాజకీయపక్షంలో చేరాలని, ఆ పక్షం, ప్రజాభిప్రాయాలను, వాంఛలను సమీకరిస్తుందని అన్నారు

సమర్థమైన బుద్ధికుశలత గల ప్రతిపక్షం కావాలని భారత ప్రజలు కోరుకున్నట్లు తను దక్షిణాదిని, ఇతర రాష్ట్రాలలోను పర్యటన జరిపినప్పుడు తెలిసిందని, ఈ వాంఛను పూరించడంకోసమే తను నూతన రాజకీయ పక్షం స్థాపిస్తున్నానని, దీని పేరు బహుజా సోషలిస్ట్ పార్టీ అని వుండగలదని అన్నాడు.

పశ్చిమపాకిస్తాన్ ఏకీకరణ విధానం

రాజ్యాంగసభలో తీవ్రంగా ప్రతిఘటన వుండగలదట

కరాచీ, ఆగస్టు 20—ఈ నెల 22 వ తేదీన ప్రారంభంకానున్న రాజ్యాంగనిర్మాణ సభ సమావేశంలో చర్చకు రానున్న పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ ప్రణాళికకు తీవ్రప్రతిఘటన వుండగలదని తెలుస్తున్నది. దాదాపు 100 సవరణలు ఈ బిల్లుకు ప్రతిపాదించబడగలవట. వీనిలో ముఖ్యమైనవి సరిహద్దు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి సర్దార్ అబ్దుల్ రషీద్, అవామీ లీగ్ నాయకుడు సుహ్రావర్దీ ప్రతిపాదించనున్న సవరణలు. రషీద్ సవరణను గురించి పాఠకులకు విదితమే. బిల్లును సెలెక్టు కమిటీకి పరిపాలని అవామీ లీగ్ నాయకుడు తన సవరణలో సూచించాడట.

పాకిస్తాన్ మంత్రివర్గం ఆదివారం సమావేశమై ఈ బిల్లును పరిశీలించిన మీదట సోమవారం లీగ్, ప్రంట్ సంయుక్త సమావేశంలో చర్చకు పెడుతుంది.

అవామీ లీగ్ ఏకీకరణ బిల్లును తీవ్రంగా ప్రతిఘటిస్తుందని, ఫిరోజ్ ఖాన్‌నూన్, ఇఫ్తికారుద్దీన్‌లు సమర్థిస్తారని తెలుస్తున్నది.

ప్రథమ ప్రణాళిక సాధించిన అభివృద్ధి

ఢిల్లీలో ఫోటో ప్రదర్శనం

న్యూఢిల్లీ, ఆగస్టు 20—ప్రథమ పంచవర్ష ప్రణాళిక సాధించిన విజయాన్ని తెలిపే ఫోటోలు, చిత్రాలు, ఇటీవల భారత ప్రధాని జరిపిన రష్యా పర్యటన చిత్రాలు గల ప్రదర్శనానికి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చెయిర్మన్ శ్రీ వి. టి. కృష్ణమాచారి నేడు ప్రారంభోత్సవం జరిపారు.

ఈ ప్రదర్శనాన్ని యూనియన్ ప్రభుత్వం సమాచార, ప్రచురణశాఖవారు ఏర్పాటు చేశారు.

ప్రథమ పంచవర్ష ప్రణాళిక ఎంతో నిరాడంబరమైనదైనప్పటికీ దేశంలో విప్లవాత్మకమైన అభివృద్ధి తెచ్చిందని శ్రీ కృష్ణమాచారి ప్రారంభోత్సవం జరుపుతూ అన్నారు ప్రథమ పంచవర్ష ప్రణాళికలో 660 కోట్ల రూపాయల ఖర్చులో ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు అమలుజరుపబడ్డాయని, దేశ విభజన సందర్భంలో భారతదేశం వాటాకు వచ్చిన ఇరిగేషన్, పవర్ ప్రాజెక్టులు 110 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించబడినవేనని అన్నారు. ప్రథమ పంచవర్ష ప్రణాళిక కింద 3 500 గొట్టపు బావులు నిర్మించబడ్డాయని, 110 కోట్ల మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అమలుపరచబడ్డాయని అన్నారు.

పి. ఎస్. పి. నాయకత్వానికి జయప్రకాశ్ అసమ్మతి

రాజకీయ రంగానికి దూరంగా వుండి భూదానోద్యమానికి జీవితం అంకితం చేయదలచానని పునరుద్ఘాటన

న్యూఢిల్లీ, ఆగస్టు 21—

శ్రీ జయప్రకాశ్ నారాయణ్ మరల రాజకీయరంగంలో ప్రవేశించడానికి తన అశక్తతను వెలిబుచ్చారు.

తనను ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకత్వాన్ని మరల స్వీకరించవలసిందిగా కోరుతూ తమిళనాడు ప్రజా-సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు శ్రీ చిన్నదురై వ్రాసిన లేఖకు శ్రీ జయప్రకాశ్ వ్రాసిన జవాబులో పైన పేర్కొన్న అభిప్రాయాన్ని ప్రకటించారు.

"నేను నాన్-పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తున్నాను. నాన్-పార్టీ ప్రజాస్వామ్యం కోసమే కృషి చేస్తాను" అని ఆయన స్పష్టంగా అన్నారు. రాజకీయ పక్షాల అవసరం, వాటి పాత్రను ఆయన అంగీకరిస్తూ, సంఘానికి సంబంధించిన అసలు సమస్యలు రాజకీయాలతో పరిష్కరించబడుతాయనే విశ్వాసం తనకు లేదంటూ ఇలా వివరించాడు.

"ఈ సమస్యలన్నీ మొత్తంమీద నీతికి సంబంధించినవి. మానవుడు నైతికాభివృద్ధి పొందినప్పుడే ఇవి పరిష్కరించబడగలవు రాజకీయాలు తమ లక్ష్య సాధనకు ప్రభుత్వ బలాన్ని ఊతగా చేసుకోవాలనే సూత్రంపై ఆధారపడి వున్నాయి.

"సంఘ వ్యవహారాలను చక్కబరచడంలో ప్రభుత్వం పాత్ర లేదనను. కాని, మానవుని నైతికాభ్యుదయానికి ప్రభుత్వం సాధనం కాజాలదని నా అభిప్రాయం. భూదానయజ్ఞం పూర్తిగా నైతికోద్యమం. లేక, సాంఘికార్థిక సమస్యలను నైతిక సూత్రాలు సాధనంగా పరిష్కరించి, తద్వారా మానవునిలో నైతిక పరిణామాన్ని కలిగించే ఉద్యమం. భూదాన యజ్ఞాన్ని అందరూ ఈ దృష్టితో చూడడం లేదు గనుక తమ శ్రద్ధాసక్తులను దీనికి పూర్తిగా వినియోగించడం సాధ్యం కానడం లేదు కాని నేను నా జీవితమంతా, నా శ్రద్ధాసక్తులనంతా దీనికే వినియోగించాలి. రాజకీయాలతో నాకుగల సంబంధమల్లా, ప్రస్తుతం సంధియుగంలో వున్న మనకంతా రాజకీయంగా గల సంబంధం వంటిది మాత్రమే. కనుక నా సహచరులంతా నాపరిస్థితిని గుర్తించి, వారు కోరినదానిని నేను చేయనందుకు మన్నించాలని కోరుతున్నాను

"నేను పార్టీ సభ్యత్వాన్ని వదలుకోలేదు ఇంకా అట్టే పెట్టుకున్నాను. సాధ్యమైనప్పుడల్లా పార్టీ సమావేశాలకు వస్తాను. నా అభిప్రాయాలు ప్రకటించాలని ఆదేశమిస్తే ప్రకటిస్తాను. పార్టీసభ్యులు సమష్టిగాను, వ్యష్టిగాను నన్ను కలుసుకోదలిస్తే, కలుసుకొని చర్చిస్తాను. ఇంతకన్న ఎక్కువ చేయలేనందుకు విచారిస్తున్నాను.

"ఇంతమాత్రాన పార్టీకోసం పనిచేయడం, భూదానోద్యమానికి పనిచేయడం పరస్పర విరుద్ధమైన విషయాలేమీ కావు. ఈ విషయంలో నేను కాంచీపురం మహాసభ నిర్ణయాలతో పూర్తిగా ఏకీభవిస్తాను. రెండు పనులు చేస్తున్న ప్రజా-సోషలిస్ట్ పార్టీ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు కూడా ఎందరో వున్నారు."

పార్టీలో కల్లోలం

డాక్టర్ రామమనోహర్ లోహియాను సస్పెండు చేయడంతో పార్టీలో ఏర్పడిన గందరగోళాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇలా అన్నారు:

"డాక్టర్ లోహియా ప్రజా-సోషలిస్ట్ పార్టీని సంస్కరించదలచుకుంటే పార్టీలో కలతలు కలిగించడంవల్ల సాధ్యంకాదు. కొన్ని నెలలుగా ఆయన దుష్ప్రచారం చేస్తూ, పార్టీ ప్రతిష్ఠను పాడుచేయడానికి, తన సహచరులను అపకీర్తిపాలు చేయడానికి పార్టీలో క్రమశిక్షణారాహిత్యం, కల్లోలం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. లేనిపోని సమస్యలను బుద్ధిపూర్వకంగా తెచ్చి ప్రజా-సోషలిస్ట్ కార్యకర్తలలో కలతలు కలిగిస్తున్నాడు.

పి. ఎస్. పి కాంగ్రెస్‌తో సహకరించదలచినదనే సమస్యను గురించి శ్రీ జయప్రకాశ్ ఇలా అన్నారు.

"ఈ విషయమై పార్టీలో అభిప్రాయభేదాలున్నప్పటికీ, పార్టీ దీనికోసం ప్రయత్నించిందేమీలేదు. కాంగ్రెస్‌తో సహకరించడానికి పార్టీలో కుట్రలు జరుగుతున్నాయనడం మాత్రం సత్యదూరం. పార్టీలో కల్లోలం కలిగించి, అపకీర్తిపాలు చేయడంద్వారా డాక్టర్ లోహియా కంటే ఏ పార్టీ సభ్యుడు కాంగ్రెస్‌కు అనుకూలమైన సేవచేయలేదన్నమాట. నేను కాంగ్రెస్ అధ్యక్షుణ్ణయి వుండే సంతోషంతో డాక్టర్ లోహియాకు బంగారపు పతకం బహూకరించేవాణ్ణి.

(మిగతా 7 వ కాలంలో)

విపణివీధి

సవరను ధరలు

మద్రాసు, ఆగస్టు 22—

అమ్మకం వస్తు	రు	అ	పై
సవరం దిల్లాదధర	62	8	0
పాట్లా బంగారం	96	12	0
మూసా బంగారం	95	0	0
వెండి సంద తులాలు	167	0	0
వెండి తులం 1-3	1	11	6

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	109-0-0	112-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఎ. రెడీ		214-0-0
ఆముదం 500 తిరుపత్తూరు		165-0-0
పేలమ్ లోటస్, స్వాన్ బ్రాండ (37½ పౌనుల డబ్బాలో పవ్)		14-8-0
కొబ్బరినూనె కొలంబో 37½ పౌండ్		
రాజా బ్రేండ్		26-8-0
ఎం. ఎస్. బ్రేండ్		26-4-0
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85-8-0	85-12-0
నైజామ్ (228 పౌనులు)	88,	88-8-0
సామర్లకోట (2కట్స్)		85-12-0

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 22—

వెండి 100 తులాలు	166-0-0
పాట్లా బంగారం	95-8-0
సవరు	61-10-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 22—

అమ్మకం వస్తు	రు.	అ.	పై
పాట్లా బంగారం రెడీ	94	0	0
వెండి 100 తులాలు	165	8	0
సవరను	61	4	0

1955 ఆగస్టు 23, మంగళవారం

మన్మథనామ సంవత్సర

అధిక భాద్రపద శుద్ధ షష్ఠి

షష్ఠి రా॥ 12-1 గంటలవరకు

స్వాతి రా॥ 2-39 గంటలవరకు

వర్జ్యం: ఉ॥ 6-58 నుంచి 8-40 గం॥ వరకు

మద్రాసులో సోషలిస్టు కార్యకర్తల సమావేశం

విజయవాడ, ఆగస్టు 20—ఆగస్టు 27, 27, 28 తేదీలలో మద్రాసు దక్షిణ భారత సోషలిస్టు కార్యకర్తల సమావేశమై డాక్టర్ లోహియా నాయకత్వాన కొత్త సోషలిస్టుపార్టీ నిర్మాణానికి సంబంధించిన సమస్యలు గురించి చర్చిస్తారని తెలియవచ్చింది. ఈ సమావేశానికి ప్రధానసోషలిస్టు పార్టీ ప్రస్తుత నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులలో డాక్టర్ లోహియా, ~~బిసెన్‌రావ్~~ సింగ్, గోపాల సక్సేనా ప్రభృతులు హాజరు కాగలరని భావించబడుతున్నది.

గోవా కన్నడ ప్రాంతం

విమోచనం తర్వాత దానిని కర్నాటక రాష్ట్రంలో చేర్చాలని ఫజల్‌అలీ కమిషన్‌కు కన్నడ రాజకీయపక్షాల మెమొరాండం

బెంగళూరు, ఆగస్టు 21—

గోవా కర్నాటక ప్రాంతంలో. చేరాలని మైసూరులోను, బొంబాయి కర్నాటకంలోను వున్న కొన్ని రాజకీయపక్షాలు ఫజల్ అలీ కమిషన్‌కు మెమొరాండంలు అందజేశాయని కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ మాజీఅధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప నేడు పత్రికా ప్రతినిధులగోష్ఠిలో ముచ్చటించిన సందర్భంలో అన్నాడు.

గోవా కర్నాటకంలో చేరితీరాలనే పట్టుదలేమీ చూపలేదని, గోవా విమోచనం ప్రథమ లక్ష్యమని ఆయన అన్నాడు.

గోవా విమోచనానికి ప్రతి భారతీయుడు శాయశక్తుల తోడ్పడాలన్నాడు. సత్యాగ్రహం చేయదలచినవారు సత్యాగ్రహాలకి, ధనవంతులు తగు విరాళాలతోను ముందంజవేయాలని, అన్నాడు. గోవా విమోచనోద్యమం గొప్ప ఉద్యమని, సత్యాగ్రహ దళాలు ఏర్పాటు చేయడానికి సత్యాగ్రహుల వైద్యసౌకర్యం మొదలైన వాటికి డబ్బెంతో అవసరమని అన్నాడు.

"సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర, భౌగోళిక పరిస్థితి మున్నగు కారణాలను బట్టి గోవా కన్నడ ప్రాంతంలోనే చేరాలి. కాని, మొదట జరుగవలసింది గోవా విమోచనం. తర్వాత ఆరున్నర లక్షల మంది గోవా ప్రజలు స్వయంగానే తామే ప్రాంతంలో చేరేదీ నిర్ణయించనీయండి" అని ఆయన అన్నాడు.

కాశ్మీర్‌లో ప్లెబిసైట్ కమిషన్

ఢిల్లీ వైఖరిపై నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 22—ఈసారి జరగవలసిన ఉభయుల సమావేశం తేదీలను గురించిగాని, ఇతరత్రాగాని ఇండియా, పాకిస్తాన్ ప్రధానుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగనే జరగలేదని నేడు రాజ్యసభలో ప్రధాని పండిట్ నెహ్రూ ఒక ప్రశ్నకు జవాబుచెప్పారు. కాశ్మీర్ సమస్యపై ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య జరుగాలనుకున్న రాయబారాలను గురించి శ్రీ ఎస్. మహంతి అనేక ప్రశ్నలు వేశాడు.

వీటికి సమాధానాలు చెబుతూ క్రితం సారి ఇండియా, పాకిస్తాన్ ప్రధానుల సమావేశం జరిగినప్పుడు దానిలో ఈ సారి ఏ తేదీన సమావేశం జరుగవలసిందీ నిర్ణయించబడలేదని, ఆ తర్వాత ఈ విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగలేదని కూడా ప్రధాని నెహ్రూ సమాధానమిచ్చారు.

ఈ కాలంలో పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన వారాలపై ఉభయ ప్రభుత్వాలమధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచినవని కూడా అన్నారు.

కాశ్మీర్ వివాదం చరిత్రను వివరిస్తూ ఇండియన్ యూనియన్‌లో జమ్ము, కాశ్మీర్ ప్రవేశించినపుడు ఈ విషయమై తర్వాత ప్రజాభిప్రాయం స్వీకరించబడగలదని ఇండియా ప్రకటించిందని, అప్పుడు ప్లెబిసైట్ ప్రసక్తే లేదని అన్నారు.

ఆ తర్వాత రెండేళ్ళకు మిత్రరాజ్యసమితి కమిషన్‌ను నియమించినపుడు షరతులన్నీ పాలించబడితే ప్లెబిసైట్‌ను నిర్వహించడానికి ఇండియా ప్రభుత్వం ఆమోదించిందని, ఆ తర్వాత దీనిని పాకిస్తాన్ కూడా ఆమోదించిందని అన్నారు. అక్కడినుంచి ఆ షరతులను అమలుజరిపే విషయమై అనేకసార్లు చర్చలు జరిగినవని, కాని ఒడంబడిక కుదరనేలేదని. ఈలోగా అనేక సంఘటనలు జరిగినవని,

గత గురువారంనాడు కొరియాలో తుపాకి కాల్పులకు గురియైన అమెరికన్ విమానం శత్రువుల కాల్పులకు గురికాలేదని ప్రకటించబడింది.

ఇప్పుడు వీటి నన్నింటినీ పరిశీలించవలసి వున్నదని కూడా ప్రధాని నెహ్రూ పేర్కొన్నారు.

శ్రీ హెచ్ యమ్ మాదుర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ శ్రీనగర్‌లో జూలైలో హోంశాఖమంత్రి చేసిన ప్రసంగంపై అధికారపూర్వకమైన వివరణను పాకిస్తాన్ ప్రభుత్వం కోరగా ఇండియా ప్రభుత్వం పంపిందని ప్రధాని అన్నారు.

అయితే ఇండియా ప్రభుత్వం పంపిన దేమిటో చెప్పడానికి నిరాకరించారు. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం ఆక్షేపణలను తెలపడానికి కూడా ఆయన నిరాకరించారు. హోంశాఖ మంత్రి ప్రసంగాన్నిబట్టి ఇక ఎంతమాత్రం ప్లెబిసైట్ సాధ్యం కాదని, ఆ పనిరంకూడా కాదని ఇండియా ప్రభుత్వం భావిస్తున్నదని అనం చెప్పు కొనడానికి పాకిస్తాన్ ప్రధాని ఆశ్యంతరం చెప్పినాదని, ఇలా పాకిస్తాన్ ఊహించడానికి ఎంతమాత్రం ఆధారం లేదని ఇండియా ప్రభుత్వం అభిప్రాయపడుతున్నదని ప్రధాని అన్నారు.

ఇదిగో పండు కొనేప్పుడు అత్యుత్తమమైన పానీయము —



పండుకొనేప్పుడు "ఓవల్‌టిన్" అత్యుత్తమమైన పానీయము. పగలంతా కష్టపడిన తరువాత దీనిని తీసుకొంటే ఎంతో రుచిగాను హాయిగాను శమనకారిగాను నుండును. మీరు నిద్రపోతున్నప్పుడు. "ఓవల్‌టిన్"లో వున్న పోషక ద్రవ్యములు తిరిగి బలమును చేకూర్చి రేపటి పనులకు సంసిద్ధులుగా చేయును.

అందులో, పండిన బార్లీ మాల్టు సారము. శుద్ధమైన మీగడ అపుపాలు. ప్రత్యేకంగా తయారు చేయబడిన కోకో, ప్రకృతి సిద్ధమైన పాస్ఫరైడ్సు. విటమినులు చేరి ఉన్నవి ఆదనంగా బి. డి విటమినులుగూడ చేర్చబడినవి. మీ స్టోరులో "ఓవల్‌టిన్" అతగిండి దానితో సమానమైనది లేదు.

డిస్ట్రిబ్యూటర్లు: గ్రాహమ్సు ట్రేడింగ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్.

ఓవల్‌టిన్

రుచిగాను శమనకారిగాను ఉండును.

సిలోన్ రేడియోమీద శనివారాలు రా. 8 నుండి 8-30 గం.ల వరకు 'ఓవల్‌టిన్' ఎమెచూర్ కార్యక్రమం వినండి (హిండి-41.72 మీటర్లు)

IV. 446

ఐ హెచ్ సి సూపర్ డీసెల్ 6 మాక్ కార్మిక్ ఇంటర్‌నేషనల్ ట్రాక్టర్లయొక్క క్రొత్త శ్రేణిని చూడండి

ఏ యితర ట్రాక్టర్లు వీటికంటె ప్రతి రూపాయకు హెచ్చు హార్సు పవరు మీకు యివ్వలేవు



క్రొత్త సూపర్ బి ఎమ్ డి మరియు బి డబ్లయు డి 6 ట్రాక్టర్లతో, అదే ధరలో దొరకే ఏ యితర ట్రాక్టర్లకన్న, మీకు అత్యధిక ఉత్పత్తి. హెచ్చు కార్యదక్షత మరియు అత్యల్పమైన ఖర్చులు లభిస్తాయని ఎన్.ఐ.ఎ.ఇ. వారి ప్రమాణపు లెక్కలు చూపుతున్నాయి.

ప్రతి రూపాయకు లభించే హార్స్‌పవరు దృష్ట్యా, క్రొత్త మాక్ కార్మిక్ ఇంటర్‌నేషనల్ సూపర్ డీసెల్ 6 ట్రాక్టర్లు మీరు కొనగలిగే అతిస్వల్ప ధరలో అత్యంత పొదుపు చేకూర్చే ట్రాక్టర్లు. 42.7 డ్రాబార్ హార్స్‌పవరు మరియు 47.7 బెల్టు హార్స్‌పవరు, డ్రాబారు వద్ద 6000 పౌనుల లాగుడు శక్తి మరియు డ్రాబారు వద్ద 6450 పౌనుల భరించే లాగుడు శక్తి—ఈ క్రొత్త సూపర్ ట్రాక్టర్లు వ్యవసాయము లేక బరువులను మోయుటలో శక్తి యంత్ర శాస్త్రములో రికార్డును తెలియచేస్తున్నాయి.

సూపర్ బి ఎమ్ డీ డీసెల్ ట్రాక్టర్: ఇది చెఱుకు, వరునగా నాటు పంటల వ్యవసాయదారులకు వరప్రసాదము. వరుసల మధ్య కావలసిన చోటుకు వీలుగా చక్రపు మెట్లును సరిచేయవచ్చును. భూమి మట్టమునుండి బాగా ఎత్తుగా ఉన్నది.

సూపర్ బి డబ్లయు డి 6 ధాన్యము పండించే రైతులకు పొదుపుగా బరువులను మోయుటకు తగిన శక్తివంతమైన డీసెల్ ట్రాక్టరు. సునాయాసముగ పోవుటకు చక్రములను సరిచేయవచ్చును.

సూపర్ బి ఎమ్ మధ్యరకపు పంట నేలలకు మరియు విస్తారమైన పంట నేలలకు పవరీన్‌తో పనిచేసే పొదుపైన ట్రాక్టరు.

పనిముట్లు: లాగే శక్తిలో మరియు నీళ్ల శక్తిలో పనిచేసే అన్ని రకపు పనిముట్లు దొరకును.

ఇండియాలో మిక్కిలి పెద్దదైన విడి భాగముల నిలువచేసే ఏర్పాటుతో ఉన్నది. అన్ని భాగములు ఎల్లప్పుడూ స్టాకునుండి దొరకును.

మాక్ కార్మిక్ ఇంటర్‌నేషనల్ —శక్తిలో మరల అగ్రగణ్యమైన ట్రాక్టర్లు!

VOLTAS వోల్టాస్ లిమిటెడ్ VT. 812(8)

115-116, అర్మీనియన్ స్ట్రీట్, మద్రాసు-1

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Madras. Old Madras Club Compound CLUB HOUSE, Mount Road.

24-8-'55

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 198
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: బుధవారం
24-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800 217

"విజయవాడ కాదు బెజవాడే"

విజయవాడ, ఆగస్టు 23—నిన్న రాత్రి విజయవాడ మునిసిపల్ కౌన్సిల్ సమావేశములో రైల్వేస్టేషన్ పేరును బెజవాడగానే వుంచాలనీ, విజయవాడగా మార్చరాదని ఆంధ్రప్రభుత్వానికి సిఫారసు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆరేళ్ళ క్రితం పట్టణం పేరును విజయవాడగా మార్చాలని చేసిన సిఫారసును రద్దు చేస్తూ మునిసిపల్ కౌన్సిల్ మరొక తీర్మానాన్ని కూడా అంగీకరించింది.

సామరస్యంతో ఆంధ్ర, మద్రాసు సరిహద్దుల పరిష్కారం

మద్రాసు అసెంబ్లీలో మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారి హామీ

చర్చలు విఫలమైనప్పుడే బౌండరీ కమీషన్ నియామకం ప్రసక్తి

సత్యాగ్రహం ప్రారంభించడం సత్వర పరిష్కారానికి అడ్డు తగలడమేనని హెచ్చరిక

మద్రాసు, ఆగస్టు 23—

మద్రాసు ప్రభుత్వం మద్రాసు సరిహద్దు సమస్యను ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రతించి వెంటనే పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోనందువల్ల అసెంబ్లీ ముందు సత్యాగ్రహం చేయాలని కొందరు నిర్ణయించడంవరకు ఏర్పడిన పరిస్థితిని గురించి చర్చించాలని నేడు మద్రాసు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ పి. రామమూర్తి ప్రతిపాదించిన అడ్జర్న్‌మెంట్ తీర్మానం, ఈ వివాదం ఉభయపక్షాలకూ న్యాయంగానూ, ఉచితంగానూ, సామరస్య పూర్వకంగానూ పరిష్కరించబడుతుందని సభా నాయకుడు, ఆర్థిక మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారు హామీ యివ్వడంతో ఉపసంహరించుకోబడింది.

మంత్రి పరిస్థితిని వివరించి, సత్యాగ్రహాన్ని ఉపసంహరించుకోవాలని, ఈ సమయంలో సత్యాగ్రహం చేయడం సమస్యను ఉభయరాష్ట్ర ప్రతినిధులు సంప్రతింపులద్వారా సత్వరంగా పరిష్కరించడానికి అవసరమైన వాతావరణాన్ని ఈ కలుషితం చేయగలదు గనుక సత్యాగ్రహం ఉపసంహరించుకోవాలని కోరారు. అడ్జర్న్‌మెంట్ ప్రతిపాదన విషయంలో పట్టుదల చూపవద్దని ప్రతిపక్ష నాయకుని కోరారు.

ఆ మీదట ప్రతిపక్ష నాయకుడు శ్రీ పి. రామమూర్తి మంత్రి ఇచ్చిన హామీ సరిహద్దు సమస్యకు సంబంధించిన అన్ని అంశాలకు వర్తిస్తుందనిచెబుతూ తన అడ్జర్న్‌మెంటు ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు.

తమిళ అరసుకజగంవారు ఈ నెల 24 వ తేదీన మద్రాసు అసెంబ్లీ ముందు సత్యాగ్రహంచేయ తలపెట్టడం పాఠకులకు విదితమే.

సమావేశం ప్రారంభంలో డిప్యూటీ స్పీకర్ శ్రీ బి. భక్తవత్సలు నాయుడు అడ్జర్న్‌మెంటు ప్రతిపాదనను సభ్యులకు చదివి వినిపించి, అడ్జర్న్‌మెంట్ ప్రతిపాదనపై చర్చకు తను అనుమతించ లేదని, ప్రజాశ్రేయస్సు దృష్టితో ఇది ఎంతవరకు జయప్రదమైన విషయమని తెలుసుకోదలచానని అన్నారు.

రామమూర్తి ఇలా ప్రసంగించారు:—

"ఆంధ్రరాష్ట్ర నిర్మాణం తర్వాత సరిహద్దు సమస్యలను బౌండరీ కమిషన్ పరిష్కరిస్తుందని భారత ప్రధాని పండిట్ నెహ్రూ పార్లమెంటులో ప్రకటించడం అందరికీ తెలిసిన సంగతే. ఈ సరిహద్దు సమస్య సర్వస్వతంత్రం కాని రెండు రాష్ట్రాలకు సంబంధించింది గనుక కొన్ని ప్రధాన సూత్రాలు ప్రాతిపదికగా ఉభయరాష్ట్ర ప్రతినిధుల చర్చలద్వారా పరిష్కారం చేసుకోవచ్చునని మద్రాసుప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ పద్ధతి మంచిదే. కాని దురదృష్టవశాత్తు రెండేళ్ళు గడిచాయి. హామీలు అలాగే వున్నాయి. ప్రజలలో ఓపిక చెడింది. పరిస్థితి విషమించడం ఎవరి అభిమతమూకాదు గనుక ఈ విషయం అత్యవసరంగా చర్చించవలసి వుంది. అనవసరంగా మధ్యన పుట్టుకు వచ్చే విపరీత పరిస్థితికి అవకాశమివ్వడం ఉచితం కాదుగదా. ప్రభుత్వం సరిహద్దు ప్రజల న్యాయమైన హక్కులను రక్షించకపోతే మధ్యనవచ్చే విపరీతపరిస్థితి ఆగదు. ఇంతేకాక సరిహద్దుల రక్షణ జరిగినా రాజ్యాంగం పేర్కొన్నట్లు సరిహద్దుకు ఈ వలావల నివసించే భాషల మైనారిటీల హక్కుల రక్షణ విషయం అత్యవసరం. కాగా, ఉభయ ప్రభుత్వాలు ఈవిషయాన్ని—ముఖ్యంగా రాజ్యాంగరీత్యా పేర్కొన్న రక్షణ చర్యలు సమర్థంగా అమలు కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయానికి ప్రభుత్వం సమర్థంగానూ, సత్వరంగానూ పూనుకోనకపోవడంవల్ల ప్రజలలో అసంతృప్తి పెరిగి, సత్యాగ్రహం జరపాలనే ప్రతిపాదనకూడా జరిగింది. సరిహద్దు సమస్య మద్రాసు రాష్ట్ర ప్రజల మొత్తానికి సంబంధించిందిగనుక దీనిని వెంటనే పరిష్కరించడానికి పూనుకోవాలి."

తమిళనాడు కె. ఎం. పి. పార్టీ సభ్యుడు, మద్రాసు వుత్తర సరిహద్దు కమిటీ నాయకుడు శ్రీ కె. వినాయగం శ్రీ రామమూర్తి ప్రసంగానికి అడ్డుతగిలి, సరిహద్దు సమస్య వుద్యమరూపంగా పరిణమించినతరువాత కమ్యూనిస్టులుకూడా శ్రద్ధాసక్తులు చూపుతున్నారని, ప్రధాని నెహ్రూ రష్యాకు వెళ్ళివచ్చిన తరువాత కమ్యూనిస్టులుకూడా మనప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వంతో సహకరిస్తున్నట్లున్నారని, తన దృష్టిలో ఈ అడ్జర్న్‌మెంటు తీర్మానం రేపు జరుగనున్న ఉద్యమాన్ని అరికట్టడానికే ఉద్దేశించబడిందని అన్నారు. తనే ఈ సత్యాగ్రహానికి నాయకత్వం వహించనున్నాడు గనుక ఈ సత్యాగ్రహంలో తనకు ప్రత్యేకమైన శ్రద్ధ వున్నదన్నారు. సరిహద్దు సమస్య శాసన సభలో సభానాయకుడో, ప్రతిపక్ష నాయకుడో చర్చించినంత మాత్రాన పరిష్కారం కాదని, ఈ సమస్య ధర్మచింతనకు సంబంధించింది గనుక సభానాయకుని ప్రకటనకు తనుగాని, తన సహచరులు గాని కట్టుబడరని శ్రీ వినాయగం అన్నారు.

శ్రీ వినాయగం ఇంకా ప్రసంగించబోగా, డిప్యూటీ స్పీకర్ అడ్డు తగిలి ఈ దశలో దీనిపై చర్చ వద్దని ఆయనను ఆపివేశారు.

(మిగతా 2 వ పేజీలో)

ఆంధ్రలో రెండు రోడ్డు-బ్రిడ్జిల నిర్మాణం

ఢిల్లీ అనుమతి పొందగానే ప్రారంభించడానికి నిర్ణయం

కర్నూలు, ఆగస్టు 22—ఇండియా ప్రభుత్వం ఫైనాన్షియల్ శాంక్షన్ పొందిన వెంటనే ఆంధ్రలో రెండు రోడ్డు వంతెనల-గౌతమి నదిపై ఆలమూరుకు సమీపాన ఒకటి, తుంగభద్రనదిపై కర్నూలుకు సమీపాన మరొకటి-నిర్మాణం ప్రారంభించ బడగలదని భావించబడుతున్నది.

ఆలమూరు బ్రిడ్జి నిర్మాణానికి 1·74 కోట్ల రూపాయలు, తుంగభద్రనదిపై బ్రిడ్జి నిర్మాణానికి 40 లక్షల రూపాయలు ఖర్చు కాగలవని అంచనాలు వేయబడ్డాయి.

ఆ రెండు రోడ్డు వంతెనల స్కీములకు ఇండియా ప్రభుత్వానుమతిని సాధ్యమైనంత త్వరలో పొందడానికి హైవేస్ చీఫ్ ఇంజనీరు శ్రీ సి. కేశవావతారంగారు ఢిల్లీలో యూనియన్ ప్రభుత్వోద్యోగులతో చర్చలు జరపగలరని తెలుస్తున్నది.

ఆలమూరు బ్రిడ్జి నిర్మాణానికి సుమారు మూడేళ్ళు, తుంగభద్ర బ్రిడ్జి నిర్మాణానికి రెండేళ్ళలోపుగాను తీసుకోగలదని అంచనాలు వేయబడ్డాయి.

వశిష్ఠ ఉపనదిపై రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి ప్లానులు రూపొందించబడు తున్నాయి అవి త్వరలో ఇండియా ప్రభుత్వానికి అందజేయబడగలవట.

వశిష్ఠ, గౌతమీ ఉపనదులపై, కృష్ణా బ్రిడ్జిపై రోడ్డు వంతెనల నిర్మాణంతో మద్రాసు-కలకత్తా జాతీయ రహదార్లపై కటక్ వరకు నిర్విఘ్నంగా రాకపోకలు కొనసాగడానికి అవకాశాలు ఏర్పడగలవు.

కర్నూలుకు సమీపాన తుంగభద్రపై రోడ్డు బ్రిడ్జి నిర్మాణంతో హైదరాబాద్‌కు, ఆంధ్ర రాజధానికి మధ్య రోడ్డు రవాణా సౌకర్యాలు ఏర్పడగలవు కూడా.

మిత్రరాజ్యసమితిలో చైనా ప్రాతినిధ్యం: ఇండియా ఈసారి పట్టు పట్టవచ్చునట

('ఆంధ్రప్రభ' ప్రత్యేక ప్రతినిధి) న్యూఢిల్లీ, ఆగస్టు 22—

మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 20 న సమావేశమై అర్హతల పరిశీలక సంఘ నియామకాన్ని గురించి చర్చించినపుడు పెకింగ్‌కు ప్రాతినిధ్యం విషయమై ఇండియా ఈ సారి పట్టు పట్టవచ్చునని అనుకొంటున్నారు.

జెనీవాలో శిఖరాగ్ర చర్చల ఫలితంగా ఏర్పడివున్న సామరస్య పూర్వక వాతావరణాన్ని ఇంకా మిగిలివున్న అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి అగ్రరాజ్యాలు వినియోగించుకోవచ్చునని ఆశించబడుతున్నది.

ఎజెండాలోని దక్షిణాఫ్రికా భారతీయుల సమస్య, బడుగు దేశాల ప్రజల అభివృద్ధి సాధనకు కొత్త అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు ఆయుధవిసర్జన, అణుశక్తి శాంతికాలపు వినియోగాలను గురించి జరిగే చర్చలో కూడా ఇండియా పాల్గొనవచ్చు.

ఈ పదవ అసెంబ్లీ సమావేశం ఎజెండాలో 58 అంశాలున్నాయి. సమావేశం నవంబర్ నెలాఖరు వరకు జరగవచ్చుననుకొంటున్నారు.

1954 నవంబర్ నాలుగవ తేదీ తీర్మానం ప్రకారంగా ఇండియా, దక్షిణాఫ్రికాల మధ్య ఒడంబడిక ఏదీ కుదరలేదని సమితి సెక్రటరీ జనరల్ నివేదించడంపై దక్షిణాఫ్రికాలో జాతివిచక్షణపై చర్చ జరగవచ్చు ఈ తీర్మానం ప్రకారంగానేమి, దక్షిణాఫ్రికాలో జాతివిచక్షణ పరిస్థితి పరిశీలించిన చిలీ ప్రతినిధి మిస్టర్ శాంతాక్రుజ్ నివేదిక ప్రకారంగానేమి సమితి జనరల్ అసెంబ్లీ ఎట్టి చర్య తీసుకొంటుందో చూడవలసి వుంది.

ఈసారి అసెంబ్లీ అధ్యక్షుడుగా చిలీ రాయబారి మాజా ఎన్నుకోబడవచ్చు ననుకొంటున్నారు.

కొరియన్ యుద్ధఖైదీల సమస్య

సమితి జనరల్ అసెంబ్లీ ఎజెండాలో చేర్చాలని ఇండియా ప్రతిపాదన

న్యూయార్క్, ఆగస్టు 22—

కొరియన్ యుద్ధ ఖైదీల సమస్యపరంగా ఏర్పడుతున్న రెండు అంశాలను మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పరిశీలించాలని ఇండియా నేడు సూచించింది.

అసెంబ్లీ పర్లిమెంటరీ ఎజెండాలో ఈ రెండు అంశాలను చేర్చవలసినదిగా సమితి సెక్రటరీ-జనరల్‌ను ఇండియా కోరింది.

ఆ అంశాలలో ఒకటి కొరియాలోని తటస్థ రాజ్య పర్యవేక్షక సంఘం నివేదిక; రెండవది విదేశాలలో చేరబడగోరిన మాజీ కొరియన్ యుద్ధ ఖైదీల సమస్య.

కొరియాలో యుద్ధ విరమణ సంధికి సమ్మతించి యుద్ధ ఖైదీల మార్పిడికి ఏర్పాటు చెయ్యబడిన అయిదు తటస్థ రాజ్యాల కమిషన్‌కు ఇండియా అధ్యక్షత వహించింది. ఈ సంఘంలోని యితర రాజ్యాలు చెకొస్లొవేకియా, పోలెండ్, స్వీడెన్, స్విట్జర్లెండులు.

యుద్ధఖైదీల మార్పిడిపై తటస్థరాజ్యాల కమిషన్ నివేదిక మిత్రరాజ్యసమితికి క్రిందటి సంవత్సరమే అందజేసింది. కాని అది బహిరంగంగా చర్చించబడలేదు సెప్టెంబర్ 20 వ తేదీన సమావేశం కానున్న మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ నివేదికను పరిశీలించి చర్చించాలని ఇండియా ప్రభుత్వం భావిస్తున్నది.

కాకినాడ సభలో ప్రెసిడెంట్ ప్రసాద్‌కు శ్రీ రామ సోమయాజులు గారు స్వాగతం చెప్పినప్పటి ఫోటో

కాకినాడ సభలో ప్రెసిడెంట్ ప్రసాద్ ఉపన్యసించినప్పటి ఫోటో

STATE LIBRARY HYDERABAD

గుంతకల్లు-ద్రోణాచలం సెక్షన్

గూడ్సుబండికి ప్రమాదంవల్ల రైళ్ళకు అవరోధం

మద్రాసు, ఆగస్టు 22—గుంతకల్లు-ద్రోణాచలం సెక్షన్‌లోని పెండేకల్లు, మల్లియాల స్టేషన్ల మధ్య నేటి సాయంత్రం ఒక గూడ్సు రైలుపట్టాలు తొలగిందని నేడు ప్రకటించబడింది.

గుంతకల్లు-ద్రోణాచలం మధ్య రైళ్ళ రాకపోకలకు అవరోధం కలిగినందున సరాసరి రైళ్ళ రాకపోకలకు అవరోధం ఏర్పడింది. 32 గంటలదాకా రైలుమార్గం మరామ్మత్తుకాదని, సరాసరి రైళ్ళు నడవవని తెలుస్తున్నది.

* * *

బొంబాయి, ఆగస్టు 22—బొంబాయి-బరోడా ప్యాసింజర్‌లోని ఒక రైలుపెట్టె పాలన్వాన్ ఇక్కడికి 20 మైళ్ళదూరంలో వున్న బోర్విల్లీ స్టేషన్ వద్ద పట్టాలు తప్పినవి. సరిగా సాయంత్రం 3-45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది బోర్విల్లీకి అటూ ఇటూ రైళ్ళ రాకపోకలు నిలిచిపోయినవి.

అనంతపురం జిల్లాలోని ఎగువ పెన్న ప్రాజెక్టుకింద ముంపు కాగల ప్రాంతంగా ధర్మవరం తాలూకాలోని కొండాపురంలో 28,717 చదరపు అడుగులు, కళ్యాణదుర్గం తాలూకాలోని కురుకళ్ళపల్లిలో 14,283 చదరపు అడుగుల భూమి స్వాధీనం చేసుకొనడం జరుగుతుంది.

ధాన్యం ధరల స్థిరీకరణ విధాన నిర్ణయ సమస్య

త్వరలో ఆహారశాఖా కార్యదర్శుల సమావేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 23—

వచ్చే పంటనాటికి, ధాన్యం ధరలు నిలబెట్టడానికి తీసుకోన దగు చర్యలను గురించి ఆలోచించడానికి రాష్ట్ర ప్రభుత్వాల ఆహార శాఖ కార్యదర్శుల సమావేశాన్ని ఇండియా ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేస్తున్నది.

"ఏమి చేయవలసివున్నదీ వారు ఆలోచించి, తగు విధానాలు రూపొందిస్తారు" అని ఆహారశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ యం. వి. కృష్ణప్ప నేడు రాజ్యసభలో ప్రకటించారు వడ్లకు కూడా "మంచి ధర" కావాలని ఆంధ్ర ప్రభుత్వం కోరివున్నదని కూడా అనుబంధంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

శ్రీ యం గోవిందరెడ్డిగారి ప్రశ్నకు సమాధానం చెబుతూ గోధుమల ధరను నిలబెట్టడానికిప్రభుత్వం అనుసరించిన విధానం చాలా జయప్రదమైనదని నొక్కి వక్కాణించారు మణుగు పది రూపాయిల చొప్పున గోధుమలను కొనగలమని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ధరలు పెరిగిపోయినవని, సరుకును కొన్న తరువాత కూడా, ప్రభుత్వం ధరించిపెట్టే రెండు మూడు రూపాయలు అదనంగా పెరిగిన సందర్భాలు కూడా కలవని అన్నారు.

వ్యవసాయదారుల నుంచి గోధుమలు కొనడానికి ప్రభుత్వం నిరాకరించి, వర్తకుల వద్దనే కొన్నదనే ఫిర్యాదులను గురించి శ్రీ ప్రసాదరావుగారుఅడిగినప్రశ్నకు శ్రీకృష్ణప్పగారు సమాధానం చెబుతూ ఉత్తరాదిలో, వ్యాపారస్తుల మధ్య తేడా చూపడం కష్టమని, నిర్ణీతమైన ప్రమాణాల ప్రకారం వున్న గోధుమలను మాత్రమే ప్రభుత్వం కొన్నదని అన్నారు.

పంటలు మాసూలు జరగడానికి ముందు ప్రభుత్వం తన విధానాలను ప్రకటించిందని, దానివల్ల రైతులకే హెచ్చుగా లాభించగలదని తలంచబడినదని. మొత్తం ధాన్యాల విషయంలో రైతులకే పూర్తిగా లాభించి వుండబోవచ్చునని అన్నారు.

గోధుమల ధరలు నిలబెట్టడానికి గాను యితర ఖర్చులుకాక, 208 లక్షల రూపాయిలకు 78 వేల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొన్నదని కూడా ఆహారశాఖ డిప్యూటీ మంత్రి తెలియజేశారు.

ఈ నెలారంభంలో మైసూరులో ప్రారంభించబడిన భూదాన—సిద్ధాపురోద్యమాల సందర్భంగా మైసూరు మంత్రులు వ్యక్తిగత అలవెన్సులను తీసికోనవారని మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్యగారు అసెంబ్లీలో ప్రకటించారు.

"కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్తు నిర్ణయం తిరుగు లేనిది"

బక్షీ ఘులాం మహమ్మద్ స్పష్టీకరణ

శ్రీనగర్, ఆగస్టు 23—కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్తు చేసిన నిర్ణయాలను ఏ రాజ్యం కూడా చివరకు ఇండియా కూడా మార్చజాలదని, కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్తు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుందని వాదించే వారి వ్యవహారాలను కాశ్మీర్ ప్రజలు భగ్నం చెయ్యగలరని కాశ్మీర్ ప్రధాని బక్షీ ఘులాం మహమ్మద్ పేర్కొన్నారు.

ఇక్కడకు 24 మైళ్ళ దూరాన గల బిజెబిహారాలో జరిగిన జాతీయ మహాసభలో గత ఆదివారంనాడు ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ పరిషత్తు నిర్ణయాలకు బాధ్యత వహించిన మీర్జాఫజలీ బేగ్, ఆయన సహచరులు ఈనాడు ఆ నిర్ణయాలను సవాలు చేస్తున్నారంటే, భూస్వాముల పక్షంవారు అవలంబిస్తున్నారని, రైతులకు మేలు చేసిన ప్రభుత్వ నిర్ణయాలను వారు తిరగ తోడాలని చూస్తున్నారని వక్కాణించారు.

నవాడాలో పోలీసు కాల్పులు

శ్రీ జయప్రకాశ్ అభ్యర్థన

నవాడా, ఆగస్టు 22—స్వాతంత్ర్య దినోత్సవంనాడు నవాడాలో జరిగిన పోలీసు కాల్పులను గురించి న్యాయశాఖవారిచే విచారణ జరిపించాలని శ్రీ జయప్రకాశ్ నారాయణ్ కోరారు.

అంతకుముందే ఆయన అరెస్టు చెయ్యబడిన పెక్కుమందిని ఇంటర్వ్యూ చేశారు. వారిలో ఏడుగురికి శరీరంపైన పోలీసులు కొట్టిన దెబ్బలు కనిపిస్తున్నవని, విచారణలో విద్యార్థులకు సహాయంచేసే నిమిత్తం ఒక కమిటీని యేర్పాటు చెయ్యబోయినప్పుడు ఒక లాయరునుకూడా పోలీసులు అరెస్టు చేశారని ఆయన ప్రకటించారు.

మొరాకోలో కొండజాతులపై ఫ్రెంచి బలాల దాడి

కాసబ్లాంకా, ఆగస్టు 22—టాంకులు, ఫైటర్ విమానాల సహాయంతో ఫ్రెంచిబలాలు నేడు బౌద్ జమ్ పట్టణానికి ఎగువనున్న కొండలలో కందకాలు త్రవ్వుకొని తిష్టవేసుకొని వున్న బెర్బర్ కొండజాతివారిపై చర్యకు తలపడ్డాయి.

ఈ తెగవారే శనివారంనాడు బౌద్‌జమ్‌లోని యూరోపియనులను పాశవిక ఆరబీలు చిత్రవధ చెయ్యడంలో పాల్గొన్నారు.

ఫ్రెంచి ఫారిన్ లీజన్ దళాలు తీవ్రమైన ముట్టడి జరపడంతో బెర్బర్ తెగవారు కొండలలోని తమ శిబిరాలకు తిరోగమించారు.

అయితే, ఆ కొండలలో మంటలవెనుక కనిపిస్తున్న నల్లని గుడారాల సంఖ్యనుబట్టి యిప్పటికీ వారు అధికంగా వున్నారనే స్పష్టపడుతూవుంది.

ఈ ప్రాంతంలోని బెర్బరులను తరిమివేయడానికి జరిపిన దాడులలో ఫ్రెంచి దళాలు తీవ్రమైన ప్రతిఘటన నెదుర్కొన్నవి. ఈ సందర్భంలో ఎందరు నష్టపడ్డదీ యింకా తేలలేదు.

వారాంతాన జరిగిన సంఘర్షణలలో కొన్ని వందలమంది నిహతులైన పిదప యిప్పటికీ పెక్కు పట్టణాలు ముట్టడి పరిస్థితిలో వున్నవి

వార్తలు అందే సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల అల్లరులలో ఎంతమంది నిహతులైనదీ తెలుసుకొనడానికి అవకాశం లేకపోతున్నది.

1,000 మంది వరకు మరణించినట్లు అనధికార పూర్వకంగా అంచనావెయ్యబడుతున్నది

నిన్న రాత్రి చెదురుగా జరిగిన సంఘర్షణలలో అయిదుగురు మొరాకనులు మరణించారు ఇది తప్పితే ఫ్రెంచిసైన్యం పరిస్థితిని తన అదుపులో పెట్టుకొన్నట్లే కనుపించింది.

అల్జీరియాలోని కాన్‌స్టాంటైన్ ప్రాంతంలో 484 మంది నేషనలిస్టులు సహా 600 మంది మరణించి వుంటారని అంచనా వెయ్యబడింది.

పారిస్‌లోని ఫ్రెంచిపత్రిక 'పారిస్ ప్రెస్' నేడు మొరాకో, అల్జీరియాలలో సంభవించిన నష్టాలను యీ విధంగా వివరించింది:

అల్జీరియా; మరణించిన యూరోపియనుల సంఖ్య 62, గాయపడినవారి సంఖ్య 156 నిహతులైన విప్లవకారుల సంఖ్య 174, క్షతగాత్రుల సంఖ్య 66, ఖైదీలుగా పట్టుకొనబడిన వారు 800 మంది, మొరాకోలో నిహతులైన యూరోపియనులు 105 మంది, గాయపడిన వారు 30 మంది, నిహతులైన విప్లవకారులు 400 మంది గాయపడినవారు 200 మంది. అయితే ఈ అంకెలు అధికారరీత్యా ధ్రువపడలేదు.

విమాన ప్రమాదంలో ఫ్రెంచిసేనాని మృతి

రబాట్ (మొరాకో), ఆగస్టు 21—మొరాకోలోని ఫ్రెంచిసేనాని జనరల్ ఫ్రాన్సిస్ రేమాండ్ డ్యూవల్ ఔకాడెకు దగ్గరగల ఖన్సా-మాద్రాకు 12 మైళ్ళ దూరంలో నిన్న సంభవించిన విమాన ప్రమాదంలో మరణించారు.

సమితిలో గోవాపై చర్చకు బాండుంగ్ రాజ్యాల కృషి

తనకు తెలియదని, బహుశా అట్టి ప్రయత్నాలు జరుగుతుండకపోవచ్చునని నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 23—

బాండుంగ్ మహా సభలో పాల్గొన్న రాజ్యాలలో అధిక సంఖ్యాక రాజ్యాలు గోవా సమస్యను మిత్రరాజ్యసమితిలో ప్రతిపాదించడానికి ప్రయత్నిస్తున్నట్లు తనకేమీ తెలియదని నేడు లోక్ సభలో ప్రధాని నెహ్రూ ప్రకటించారు.

బాండుంగ్ రాజ్యాల ప్రయత్నాలకు సంబంధించిన వార్తలు నిజం కావేమోనని తాను సందేహిస్తున్నానని కూడా పండిట్‌జీ పేర్కొన్నారు.

శ్రీ కామత్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానమిస్తూ "బాండుంగ్ మహా సభలో గోవా సమస్యపై తీర్మానం రాలేదు, వలస దేశాలన్నింటి గురించి ఒక ప్రకటన మాత్రం చెయ్యబడింది. ఆ సందర్భంలో మొరాకో, టునీసియా వంటి ప్రాంతాలు ఉదహరించబడినవి గోవా ఉదహరించ బడలేదు," అని అన్నారు.

అంతకు ముందు విదేశ వ్యవహారాల శాఖలో పార్లమెంటరీ కార్యదర్శి మిస్టర్ సదత్ అలీఖాన్ ఒక ప్రశ్నకు జవాబిస్తూ, మొరాకోలో పరిస్థితి గురించి ఇండియా-ఆసియా-ఆఫ్రికా రాజ్యవర్గంలోని ఇతర దేశాలు భద్రతాసంఘానికి ఒక లేఖ వ్రాసినవని అన్నారు

ఆ పుటినుంచి, ఇటీవల దౌర్జన్యాలు జరిగినప్పటినుంచి ఎట్టి చర్యలు తీసుకోబడినవని ప్రశ్నించగా పండిట్ నెహ్రూ సమాధానం చెబుతూ, రెండు మూడు రోజుల క్రితం మొరాకోలో ప్రారంభమైన దౌర్జన్య కాండ మహాఘోరమైనదనీ, ఇప్పుడు ఆసియా-ఆఫ్రికా రాజ్యవర్గం ఏమి చేసిందో తనకు తెలియరాలేదనీ అన్నారు.

మరొక ప్రశ్నకు మిస్టర్ సదత్ అలీఖాన్ జవాబు చెబుతూ, 1953 లో భద్రతాసంఘ అధ్యక్షునికి ఇటువంటి లేఖ ఒకటి పంపబడిందనీ, అయితే ఆయన ఎజెండాలో ఆ అంశాన్ని చేర్చలేదనీ అన్నారు. మొరాకో ప్రజలకు ప్రాథమిక స్వాతంత్ర్య మివ్వడానికి ఫ్రాన్సు పాటుపడగలదనే విశ్వాసం ప్రకటిస్తూ 1952 లో మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానం ఆమోదించి వున్నట్లు కూడా తెలియజేశారు.

గోవాపై "జెనీవా సభ" పోలిన సమావేశం

బర్మీస్ పత్రిక సూచన

రంగూన్, ఆగస్టు 23—ఇండియాలో పోర్చుగీసువారి కలోనియలిజాన్ని బర్మీస్ పత్రికలు ఇంకా ఖండిస్తూనే వున్నవి.

కలోనియలిజాన్ని—అది పోర్చుగల్‌వారిదైనా, మరెవ్వరిదైనా నెహ్రూయే కాక యావన్మంది ఆసియనులు సహించరని బర్మీస్ ప్రధాని ఉను ఇటీవల చేసిన ప్రకటనను బర్మీయులు అత్యధికులు బలపరుస్తున్నట్లు "బర్మన్" అనే ఆంగ్ల పత్రిక ప్రకటించింది.

గోవా సమస్యా పరిష్కారానికి "జెనీవా సమావేశం" పోలిన ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేయవలెననీ, అంతవరకు ఇండియా సత్యాగ్రహోద్యమాన్ని నిలిపి వేయాలని ఈ పత్రిక సూచించింది. ఈ వుద్యమంవల్ల అనవసరంగా పౌరుల నెత్తురు ఏరులా ప్రవహించ గలదన్నది.

గోవా పోర్చుగల్‌లో అంతర్భాగమనీ, కాలనీ మాత్రమే కాదనీ పోర్చుగల్ చేస్తున్న వాదం స్వాతంత్ర్య కాంక్ష శక్తికి తట్టుకోలేదనీ, పోర్చుగీసువారు తలవొగ్గక తప్పదనీ 'ది నేషన్' అనే మరొక ఆంగ్ల పత్రిక హెచ్చరించింది.

పోర్చుగల్ అభివృద్ధి నిరోధక విధానాలను విసర్జించి, బ్రిటన్, ఫ్రాన్సులు ఇండియా విషయంలో చూపిన మార్గం అనుసరించి గోవాను దాని నిజమైన స్వంతదారు ఇండియాకు అప్పగించి వేయాలని ప్రభుత్వాన్ని బలపరచే "మండయింగ్" అనే బర్మీస్ పత్రిక హెచ్చరించింది.

గోవాలో అత్యధికులచే ఎన్నికల బహిష్కరణ

బొంబాయి, ఆగస్టు 23—గోవా లెజిస్లేచర్‌లోని కొద్ది సీట్లకు నిన్న ప్రారంభమైన ఎన్నికలలో వోటర్లలో నూటికి ఐదుగురు కంటె తక్కువ మంది మాత్రమే వోటు చేసినట్లు ఇక్కడి గోవన్ యునైటెడ్ ఫ్రంట్‌కు వార్త చేరింది.

అత్యధికులచే బహిష్కరించబడిన ఈ ఎన్నికలంతా ఒక ఫార్సుగా తయారైనవి. చాలా హెచ్చుగా పన్నులు విధించే కొద్దిమంది మాత్రమే వోటర్లు.

లిస్బన్ తలపెట్టిన కొత్త రాజ్యాంగ సంస్కరణలను బట్టి గోవా లెజిస్లేచర్‌లోని 21 మంది సభ్యులలో ఎక్కువ మంది ప్రభుత్వంచే నామినేట్ చెయ్యబడినవారు; ప్రభుత్వ ప్రతినిధులు. వీరు పోగా మిగిలిన కొద్ది సీట్లకు ఎన్నికలు జరుగుతున్నవి.

గుణోన్నత్యతకు 35 వత్సరములుకు పైగా పేరుపొందినది

కృష్ణవేణీ సిరా

విశిష్టమైన నేత్రవృష్టి

తెలుగు నేత్ర వైద్య సంఘం ఢిల్లీలోని ప్రసిద్ధ కంటి వైద్యులు డాక్టర్ ఆర్.ఎస్. అగర్వాల్ గారిచే ప్రతిరోజు ఉ. 8-30 నుంచి 11-30 గం.ల వరకు 21-8-1955 నుంచి 11-9-1955 వరకు మద్రాసులోని ఉడ్ లాండ్స్ హోటల్ (రాయపేట)లో నేత్ర ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని నిర్వహింప జేయుడానికి ఏర్పాటు చేశారు. కంటిరోగులు ఈ ఉచిత సదుపాయాన్ని ఆశాభంగం కలగకుండా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చును.

మద్రాసు బ్రాడ్వే టాకీస్‌లో

ఏ. వి. ఎమ్. వారి (తెలుగు)

సంఘం

వైజయంతిమాల, అంజలీదేవి, ఎన్. టి. రామారావు, వి. నాగయ్య నటించినది.

రోజు 3 ఆటలు: 2-15; 6 & రా. 9-45

CHAMBERLAIN'S COUGH REMEDY

దగ్గులు పడిసెమునకు

ఖచ్చితంగా గుణపరుస్తుంది

ఇంగ్లండులో తయారైనది

డిస్ట్రిబ్యూటర్స్: మోతీ & కో., 134/35, నైనియప్పన్ నాయకన్ వీధి, మద్రాసు-3.

ఆంధ్ర ప్రభుత్వం

ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు

టెండరు నోటీసు

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ దిగువ శాఖలకు గాను సీలు వేసిన టెండరులు ఆహ్వానింప బడుచున్నవి:

(స్పెసిఫికేషనులు)

వివరణలు	మారము-మెర్గోలో
సీ.సి.సి. 59—పెనుగొండ మొదలైన (గ్రామాల సరఫరాకు గాను ఎక్స్టెన్షన్ (విస్తరణ)	11.98
సి.సి. 60—ఆచంట, పండిత విల్లూరు సరఫరాకు గాను విస్తరణ	21.3

పైన ఉదహరించిన వివరణములుకొరకు, సేల్సు టాక్సు విడివిడిగా రు. 10/-, రు. 0-2-6.

పై వివరణముల కాపీలు ఈ దిగువ సంతకము చేసినవారి దగ్గరనుంచి సేల్సు టాక్సుతో సహా రు. 10-2-6 కు చలాను దరఖాస్తు పంపుటవలన పొందవచ్చును. చలాను గవర్నమెంటు ట్రెజరీనుంచిగాని, రిజర్వుబాంకి ఆఫ్ ఇండియా బాంచినుంచిగాని, "పి. డబ్ల్యు. III - అదర్ రెమిటెన్సెస్, ఆంధ్రా ఎలక్ట్రిసిటీ రిసీట్స్ అకౌంటు ఆఫ్ సూపరిం టెండింగ్ ఇంజనీరు, జనరల్ కన్‌స్ట్రక్షన్ సర్కిల్ (ఈస్టు), వాల్తేరు ఆర్. ఎస్. మిస్లేనియస్ ఎకౌంటు కింద జమకట్టవలెను.

30-9-1955 తేదీ సాయంకాలం 3 గంటల వరకు టెండర్లు తీసుకోనబడి అప్పుడే తెరవబడును.

ఒ. తిమ్మయ్య,

సూపరింటెండింగు ఇంజనీరు,

జనరల్ కన్‌స్ట్రక్షన్ సర్కిల్ (ఈస్టు)

వాల్తేరు ఆర్. ఎస్. 13-8-1955.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

WANTED Agents to represent our firm and to canvass orders for our famous carpets on decent commission basis. Apply to Rangaraju Textiles, Bhavani P.O., Via, Erode, S.RY.

ప్రెస్ యజమాని, పత్రికా రచయితైయున్న వణిక వైశ్య బ్రహ్మచారికి ఒక అమ్మాయి కావలెను. వివరాలకు: పో. బా. నం. 191, C/o ఆంధ్రప్రభ, మద్రాసు 2కు వ్రాయండి.

బొంబాయిలో వర్షాధిక్యం

విమాన, నౌకా మార్గాలకు అంతరాయం

బొంబాయి, ఆగస్టు 23 — బొంబాయిలో విమాన, నౌకా సర్వీసులన్నీ నేడు పచ్చిన్నప్పై పోయినవి.

కలకత్తా, హౌరా, బెంగుళూరులనుంచి నేడు బొంబాయి రావలసిన విమానాలు అన్నీ చిట్టంగా మబ్బులు పట్టి వున్నందున పూనాకు తరలించబడినవి.

బొంబాయినుంచి వెళ్ళే విమానాలు కూడా ఆలస్యంగా బయలుదేరినవి గత వారమంతా విపరీతంగా వర్షాలు కురవడంచేత సరకుల ఎగుమతి దిగుమతులు ఆగిపోయి దాదాపు 12 రోజులదాకా నిలిచిపోయినవి. గత 27 గంటలలోనూ ఆరు దుమ్ముల వర్షం కురిసింది. దీనితో ఈ ఏడు మొత్తం 117 దుమ్ముల నాకా వర్షం కురిసింది. ఇప్పటికి ఇది మామూలు కంటే 8 దుమ్ములు ఎక్కువ.

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు

1955 ఆగస్టు 24 బుధవారం

అంత్యానికి అంకురార్పణ

ప్రాచ్య దేశాల ప్రజలు, పత్రికలు ఏకగ్రీవంగా గోవాలో పోర్చుగీస్ వారి దుర్మార్గాలను ఖండించి, మహోద్రిక్త పరిస్థితులలో సయితం ఇండియా చూపుతున్న ఆత్మసంయమనాన్ని కొనియాడుతుండగా, పోర్చుగల్ దుష్ప్రచారానికి లోనైన కొన్ని పాశ్చాత్య పత్రికలు సత్యాన్ని కానలేక, ఇండియాను విమర్శించబూనడం శోచనీయం.

గోవా, డయ్యూ, డామన్ స్థావరాల ప్రజలు ఇండియాతో విలీనం కావడానికి విముఖులనీ, సాలజార్ కౌగిలినుంచి విడిబడడానికి వారెంతమాత్రం సమ్మతించరనీ, గోవా స్వాతంత్ర్యం క్రైస్తవ మతానికే గొడ్డలి పెట్టనీ చిరకాలం పోర్చుగల్ ప్రపంచాన్ని వంచిస్తూ వచ్చింది.

గోవా స్వాతంత్ర్య సమస్య మతసంబంధమైంది కాదని క్రైస్తవ మతాధిపతి పోప్ ప్రకటించడంతో పోర్చుగల్ ప్రచారానికి కొంత బలం ఉడిగింది. ఆగస్టు 15 వ తేదీ సత్యాగ్రహోద్యమ సందర్భంలో గోవాలో ప్రవేశించిన పాశ్చాత్య పత్రికా విలేకరులు నిజ పరిస్థితులను కొంతవరకు బయటపెట్టగలిగారు. పోర్చుగీస్ అధికారులు అమలు పరిచిన కఠిన నిర్బంధ విధానంతో గోవా ముమ్మూర్తులా పోలీస్ రాజ్యమనీ, నామమాత్రమైనా ప్రజలకు వాక్స్వాతంత్ర్యాలు శూన్యమనీ, తమ రాజకీయాశయాలను బహిరంగంగా చెప్పడానికి వారు జంకుతున్నారనీ పాశ్చాత్య పత్రికల విలేకరులే వెల్లడించడంచేత ఇంతవరకు అసత్య ప్రచారంతో కుక్షి నింపుకున్న పాశ్చాత్య ప్రపంచానికి ఇకమీదటనైనా వివేకం కలగవచ్చు.

తమ స్వాతంత్ర్యం నిమిత్తం దాదాపు 2 500 మంది గోవా పౌరులు ఇదివరకే నిర్బంధం పాలైనారు. కొందరు నాయకులు ప్రవాస శిక్షలను భవించారు. వీటిని బాహ్య ప్రపంచం బహుశా గుర్తించి వుండకపోవచ్చు. కాని, ఇటీవల ఆగస్టు 15 వ తేదీ సత్యాగ్రహానికి ముందురోజున మార్మగోవా, బిచోలిమ్ మొదలైన పలు ప్రదేశాలలో విచ్చలవిడిగా అరెస్టులు జరగడం, వందలాది ప్రజలు పోర్చుగీస్ అధికారులలాఠీ ప్రహారాలకు, చిత్రవధలకు గురికావడం, ఇరుపురు జాతీయవాదులు పోర్చుగీస్ తుపాకులకు బలి కావడాలను మాత్రం మరుగుపరిచి ప్రపంచం కన్నుగప్పడానికి పోర్చుగీసు వారికి సాధ్యం కాలేదు. అంతేకాదు; పోర్చుగీస్ అధికారులు అమలు జరిపే కఠిన తను నిర్బంధ విధానంవల్ల పోర్చుగీస్ స్థావరాలలోని ప్రజలు సహనముడిగి చివరకు పెద్ద పెట్టున గెరిల్లా చర్యలకు సయితం సన్నద్ధులౌతున్నట్లు వార్తలు పొక్కినవి.

నిన్న పోర్చుగీస్ అధికారులు గోవాలో జరిపిన ఎన్నికలను గురించి మరొక పరిహాసం కూడా ఇప్పుడే మాకు చేరింది. పోర్చుగీస్ స్థావరాలలోని ప్రజలకు రాజకీయ సంస్కరణలను ప్రసాదించబోతున్నామని పోర్చుగీస్ ప్రభుత్వం లోగడ ప్రకటించిన విషయం మా పాఠకులకు విదితమే. ఇదివరలో 'గవర్నర్ కౌన్సిల్' అని వ్యవహరించబడే గోవా శాసన సభలో 21 మంది సభ్యులు ఉండగలరట. వారిలో అనేక సభ్యులు ప్రభుత్వ నియామకులట. తక్కిన కొద్ది స్థానాలను మాత్రమే ప్రజలు తమ ప్రతినిధుల నెన్నుకొనవచ్చునట. ఆ కొద్ది పన్నులు చెల్లించేవారు మాత్రమే వోటరులట. అయితే, నిన్న జరిగిన ఎన్నికలలో వోటరులలో నూటికి 5 మంది మాత్రమే ఎన్నికలలో పాల్గొన్నారట! ఈ "ఎన్నికల ప్రహసనం" వల్లనైనా సాలజార్ ప్రభుత్వంపై గోవా ప్రజలకు గల మక్కువ ఎంతమాత్రమో వెల్లడికావడం లేదా?

ఇంతకూ చిరకాలంపోర్చుగల్ ప్రపంచాన్ని మభ్యపెట్టలేదు. ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ మొన్న సీతాపూర్ సభలో వివరించినట్లు గోవా ప్రజలలో పోర్చుగీస్ మాతృభాషగా గల నూటికి ఏ ఇద్దరిని మాత్రమో మినహాయిస్తే తక్కినవా రందరూ జాతిచే, భాషచే తదితర సంబంధాలచే కూడా పూర్తిగా భారతీయులు. ఆర్థిక వ్యవస్థతో పాటు గోవా భవిష్యత్తు యావత్తు ఇండియా భవిష్యత్తుతో పెనవేసుకొని వున్నది. గోవా ప్రజలలో నూటికి 90 వంతులు పోర్చుగీస్ పాలననుంచి విముక్తిని, ఇండియాతో విలీనాన్ని కాంక్షిస్తున్నారు. కాని, వారి నిజాభిప్రాయ ప్రకటనకు పోర్చుగల్ అనుమతించుటలేదు. అయినప్పటికీ, గ్రహణం విడిచినట్లు ఇవ్వాడిప్పుడే ఈ సత్యం అశేష ప్రపంచానికి గోచరిస్తున్నది.

ఇండియాలో బుడతకీచుల ప్రభుత్వం సమాప్తికి ఇదే అంకురార్పణ.



బుడతకీచుల దుస్సాహసానికి ప్రాచ్య ప్రపంచం విస్తుపోతున్నది

సత్యాగ్రహం చెయ్యడానికే ఎమ్. పి.ల నిర్ణయం

సెప్టెంబర్ రెండవ తేదీన ఉద్యమం

న్యూఢిల్లీ, ఆగస్టు 22—గోవాలో సత్యాగ్రహం చెయ్యడానికై లోగడ తమ సంసిద్ధతను ప్రకటించిన ఇండియా పార్లమెంటు సభ్యులు సెప్టెంబర్ రెండవ వారంలో ఆ ఉద్యమం నిర్వహించడానికే యిప్పుడు నిర్ణయించారు.

నేడిక్కడ జరిగిన పార్లమెంటు సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం చెయ్యబడింది. పూనాలోని గోవా విమోచన సమితితో సంప్రదించిన మీదట సత్యాగ్రహం తేదీ నిర్ణయించబడుతుంది.

పార్లమెంటు సభ్యులు ఏ తేదీన ఏ సమయంలో ఎచ్చటనుంచి గోవాలో ప్రవేశించేదీ పోర్చుగీసు అధికారులకు ముందుగానే తెలియపరుస్తారు.

వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 11 మంది పార్లమెంటు సభ్యులు సత్యాగ్రహంలో పాల్గొనగలరని తెలుస్తున్నది.

చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి

వివిధ రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయం

న్యూఢిల్లీ, ఆగస్టు 21—హైదరాబాద్, ఒరిస్సా, బీహార్, మధ్యభారత్, బొంబాయి, పెప్సూ, రాజస్థాన్, రాష్ట్రాలలో చిన్నరకం పరిశ్రమల అభివృద్ధికై భారత ప్రభుత్వం 13 లక్షలకు పైగా గ్రాంటులను, ఋణాలను మంజూరు చేసింది.

హైదరాబాద్ రాష్ట్రానికి 4,74,120 రూపాయల అప్పు, 68,412 రూపాయల గ్రాంటు యివ్వబడింది హైదరాబాదు రాష్ట్రంలో అగ్గిపెట్టెల పరిశ్రమ శిక్షణ, ఉత్పత్తి పథకాన్ని నిర్వహించడానికీ, నాలుగు నమూనా పడ్రంగం కార్ఖానాలు నెలకొల్పడానికీ, నమూనా కమ్మరి కొలిమిలను అభివృద్ధి చేయడానికిగాను పై మొత్తం వినియోగించబడుతుంది.

మధ్య భారత్‌కు 1,78,775 రూపాయల గ్రాంటు, 41 వేల రూపాయల అప్పు బీహారుకు 5 లక్షల రూపాయల అప్పు, ఒరిస్సాకు 30 147 రూపాయల గ్రాంటు, బొంబాయి రాష్ట్రానికి 22,500 రూపాయల గ్రాంటు, పెప్సూ రాష్ట్రానికి 16 730 రూపాయల గ్రాంటు, రాజస్థాన్‌కు 9 825 రూపాయల అప్పు కూడా మంజూరు చేయబడింది.

జర్నలిస్టులకు జీతాల నిర్ణయం

ప్రాంతీయంగా బోర్డులు ఏర్పాటు తగదని విజ్ఞప్తి

క్విలన్, ఆగస్టు 22—తిరువాన్కూర్-కొచ్చిన్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ కార్యవర్గం నేడిచ్చట సమావేశమై, వర్కింగ్ జర్నలిస్టుల కనీస వేతనాల నిర్ణయానికి ప్రాంతీయంగా బోర్డులు నియమించగలరనే సూచనలకు ఆందోళనను ప్రకటించారు. దేశం మొత్తంమీద కనీసపు వేతనాలు నిర్ణయం జరగాలని ప్రెస్ కమిషన్ చేసిన సూచనలను త్రోసిపుచ్చడమే ఈ ప్రయత్నం ప్రధానోద్దేశ్యమని, అఖిలభారత సర్వీసులలో యిలాంటి భేదం చూపడంలేదు కనుక, ఈ విషయాన్ని సుహృద్భావంతో పరిశీలించి వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం కలిగించాలని పార్లమెంటు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ తీర్మానంద్వారా విజ్ఞప్తి చేసింది.

కర్నూలు, ఆగస్టు 21—మద్రాసు-కలకత్తా జాతీయ రహదారి నెంబరు 5 లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా దువ్వ గ్రామంలో ట్రావెలర్సు బంగళా కట్టడానికి, శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా గొల్లపల్లి గ్రామంలో సిబ్బందికి కట్టడాలు, ఎలక్ట్రిక్ సబ్-స్టేషన్ నిర్మాణానికి భూములు స్వాధీనం చేసుకొనే ఏర్పాట్లు జరగాలని ఆంధ్ర ప్రభుత్వం ఉత్తరువులు చేసింది.

కలకత్తాలో ప్రత్యేక పోలీసు దళం ఏర్పాటు

బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ తొలి సమ్మతి

కలకత్తా, ఆగస్టు 22—కలకత్తాలోను, దాని శివార్లలోను జీతాలులేని స్పెషల్ పోలీసు ఆఫీసర్ల సిబ్బంది శాశ్వతంగా యేర్పాటుచెయ్యడానికి కలకత్తా పోలీసు కమిషనర్‌కు అధికార మిచ్చే బిల్లును ముఖ్యమంత్రి డాక్టర్ బి. సి. రాయ్ నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టగానే ప్రతిపక్ష సభ్యులు దానిని తీవ్రంగా ప్రతిఘటించారు.

రాష్ట్రంలోని పోలీసు దళం నిమిత్తం దాదాపు 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడుతున్నదని ఆయినా అది తన విధిని నెరవేర్చలేకపోయిందని, పోలీసుల ప్రవర్తన మూలంగానే ప్రజలు వారితో సహకార నిరాకరణ చేస్తున్నారని కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ జ్యోతిబాసు పేర్కొన్నారు.

ప్రజలకు యిప్పుడున్న కొద్దిపాటి స్వాతంత్ర్యాలను కూడా హరించడానికి ఈ బిల్లు ఉద్దేశించబడిందని పి. ఎస్. పి. వర్గం నాయకుడు శ్రీ ఎస్. సి. రాయచౌధురి పేర్కొన్నారు.

ఈ విమర్శలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ విమర్శకుల ఆరోపణలు, ఆక్షేపణలు నిరాధారములని త్రోసిపుచ్చారు.

బిల్లు పరిశీలించాలనే ప్రతిపాదన ఆమోదించబడింది.

విదేశ వ్యవహారాలపై రాజ్యసభలో చర్చ

న్యూఢిల్లీ, ఆగస్టు 23—రాజ్యసభలో సెప్టెంబరు 6 వ తేదీన విదేశ వ్యవహారాలపై చర్చ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రధాని నెహ్రూ ప్రతిపాదిస్తారు. ఈ చర్చవల్ల గోవా సమస్యపై పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొనడానికి అవకాశం కలుగుతుంది.

న్యూఢిల్లీ, ఆగస్టు 23—పెట్రోలు రేట్ల విషయంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లతో త్వరలో ఒక ఒడంబడికకు ఇండియా ప్రభుత్వం రాగల దన్న ఆశాభావాన్ని వార్తా సౌకర్యాల శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ రాజబహదూర్ నేడు రాజ్యసభలో వెల్లడి చేశారు. ఇండొనీసియా, చైనా, థాయిలెండులతో ప్రభుత్వం యిదివరకే ఒడంబడికకు వచ్చింది.

పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థ నిర్వహణా విధానం

రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల విమర్శ

న్యూఢిల్లీ, ఆగస్టు 22—పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థల చట్టాన్ని సవరించే నిమిత్తం ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బిల్లుపై రాజ్యసభ నేడు తిరిగి చర్చ కొనసాగించినప్పుడు ఆ సంస్థ వ్యవహరిస్తున్న తీరును ప్రతిపక్ష సభ్యులు నిశితంగా విమర్శించారు.

లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లుపై తిరిగి చర్చ ప్రారంభం కాగానే శ్రీ భూపేష్ గుప్త (కమ్యూనిస్టు-పశ్చిమ బెంగాల్) తన అసంపూర్ణ ప్రసంగాన్ని కొనసాగిస్తూ యిలా అన్నారు:

"పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థ యిచ్చిన ఋణాలలో చాలావరకు గుత్త పెట్టుబడిదారులకు ముడుతున్నాయి. ఈ సంస్థ వ్యవహరిస్తున్న తీరును గురించి ఆడిట్ రిపోర్టులో ఎన్ని విమర్శలు చెయ్యబడినాయో లెక్కలేదు. ఈ సంస నుంచి గుత్త వ్యాపారస్థులకు స్వస్తి చెప్పాలి. డైరెక్టర్ల బోర్డులో వారికి స్థానముండకూడదు. ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులను, చిన్న వ్యాపారస్థుల ప్రతినిధులను, పార్లమెంట్ సభ్యులను కూడా డైరెక్టరులుగా నియమించాలి. ఈ సంస్థ యిచ్చే ఋణాలను ఆయా కంపెనీలు ఎలా వినియోగిస్తున్నవో తనిఖీచెయ్యడానికి ఒక సబ్‌కమిటీని నియమించాలి."

బిల్లును శ్రీ హెచ్. సి. దాసప్ప (కాంగ్రెస్-మైసూరు) బలపరుస్తూ యిలా అన్నారు—

"కేవలం ఆడిట్ రిపోర్టునుబట్టి ఈ సంస్థ వ్యవహరించే తీరును విమర్శించడం అన్యాయం."

అంతట పబ్లిక్ అకౌంట్సు కమిటీసభ్యుడు దివాన్ చమన్‌లాల్ జోక్యం చేసికొని, ఈ సంస ఉద్యోగులకు తమ ప్రవర్తనను గురించి సంజాయిషీ చెప్పుకోడానికి పూర్తిగా అవకాశం కల్పించబడిందని అన్నారు.

శ్రీ దాసప్ప తిరిగి మాట్లాడుతూ యిలా అన్నారు:—

"ఈ సంస్థలో కల కొన్ని లోపాలను సరిదిద్దడమే బిల్లు లక్ష్యం. అందుచేత ఈ బిల్లుపై వాదోపవాదాలకు ఆస్కారంలేదు.

"అధ్యక్షుడు తన ప్రవర్తన గురించి సంజాయిషీ చెప్పుకోడానికి అవకాశ మివ్వకుండానే ఆయనను తొలగించడంవల్ల సమర్థులైన వారు ఈ పదవిని స్వీకరించడానికి వెనకాడగలరు.

ఈ సంస్థలోని డైరెక్టరు ఎవరికైనా ఋణం కోరిన కంపెనీతో సంబంధ మున్నప్పుడు ఆ ఋణం గురించి నిర్ణయం జరిగే సమావేశంలో డైరెక్టరు పాల్గొనకూడదు."

అనంతరం శ్రీ బి. పి. అగర్వాల్ (కాంగ్రెస్-పశ్చిమ బెంగాల్) ప్రసంగిస్తూ ఈ సంస్థ కంపెనీలకు ఏ ప్రాతిపదికపై ఋణాలివ్వతగునన్న విషయమై యిదమిత్థమైన సూత్రంలేదని, అందువల్ల కోరిన కంపెనీల కన్నింటికీ ఋణాలివ్వడం జరిగిందని, ఈ లోపాన్ని సరిదిద్దాలని, ఒక్కొక్క కంపెనీకి యిచ్చే ఋణాలకు గరిష్ఠపరిమితికూడా వుండాలని పేర్కొన్నారు.

కేవలం ఈ బిల్లును ఆమోదించినందువల్ల సంస్థ నిర్వహణలో లోపాలు సర్దుబాటుకావని, సంస్థ నిర్మాణంలో ఎటి మార్పు తలపెట్టబడకపోవడమే దీనికి కారణమని, ప్రభుత్వం ఇంకా అప్రమత్తంగా వుండివుంటే సంస ఈ నీతికి వచ్చేదికాదని శ్రీ బి. సి. ఘోష (పి.ఎస్.పి.-పశ్చిమ బెంగాల్) అన్నారు.

తర్వాత డాక్టర్ కుంజ్రూ (స్వతంత్ర-యు. పి.) ప్రసంగిస్తూ యిలా అన్నారు:—

"మంత్రి బిల్లును ప్రతిపాదించే టప్పుడు సుచేతా కృపలానీ కమిటీ ఈ సంస్థను గురించి చేసిన విమర్శలను ప్రస్తావించలేదు. ఆడిట్ కమిటీ రిపోర్టులో పేర్కొనబడిన అవకతవకలను గురించి ప్రభుత్వానికి ఎప్పుడు తెలిసింది? "ఈ అవకతవకలు జరుగుతున్నప్పుడు డైరెక్టర్ల బోర్డులోకల ప్రభుత్వ అధికారులు ఏమి చేస్తున్నారు? ఆడిట్ రిపోర్టు అందకముందుగానే ఈ అవకతవకలను గురించి ప్రభుత్వానికి తెలిసివుంటే అది ముందుగానే ఏల చర్య గైకొనలేదు? ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి యింతకాలం ఎందుకు పట్టింది? ఈ ప్రశ్న లన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి."

ఈ బిల్లు కింద బోర్డు ఆఫీసర్లకు కట్టబెట్టబడిన అధికారాలు చాలా ఎక్కువగా వున్నవని మినర్ కాజీ కరీముద్దీన్ (కాంగ్రెస్—మధ్యప్రదేశ్) తెలియజేశారు.

ఈ బిల్లు మూలంగా సంస్థ నిర్వహణలో మార్పు కలుగుతుందని ఆశించలేమని శ్రీ హెచ్. పి. సక్సేనా అన్నారు.

తర్వాత శ్రీ సి. ఎల్. పరేఖ్ తన ప్రసంగం సాగిస్తుండగా సభ రేపటికి వాయిదా పడింది.

15 రాజకీయ పక్షాల సమైక్య సంఘం

బీహార్ మంత్రివర్గంచేత రాజీనామా చేయించడానికి యత్నించగలదట

పాట్నా, ఆగస్టు 22—నేడు 15 రాజకీయ పక్షాల సంయుక్త సమావేశంలో బీహార్‌లో కాంగ్రెసు మంత్రివర్గంచేత వెంటనే రాజీనామా చేయించడానికి ఆందోళన సాగించేందుకై పౌరస్వత్వాల సాధక సంఘం నియమించబడింది. ఈ సంఘం కన్వీనరుగా ఎన్నుకొనబడిన పాట్నా డెమోక్రాటిక్ పార్టీ సభ్యుడు దాసు సిన్హా సంఘం ఆవశ్యకతను వివరిస్తూ, ప్రస్తుతం బీహార్‌లో అధికారంలో వున్న కాంగ్రెసు ప్రభుత్వం పౌరస్వత్వాలను హరిస్తున్నదని, కేవలం రాష్ట్రం పోలీసు రాజ్యంగా మారిందని అన్నారు.

మద్రాసు కౌలుదార్ల రక్షణ బిల్లు

సెలక్టు కమిటీ మార్పులు

కర్నూలు, ఆగస్టు 22—మద్రాసు కౌలుదార్ల రక్షణ బిల్లుపై సంయుక్త పరిశీలక సంఘం సమర్పించిన నివేదిక నేడు అసెంబ్లీకి అందజేయబడింది. ఆ బిల్లులో సెలక్టు కమిటీవారు మూడు ముఖ్యమైన మార్పులు చేశారు. అవి: "భూమి" పదనిర్వచనానికి, భూమిస్వాధీనానికి కౌలుదారుకు గల హక్కుకు, సివిల్ కోర్టుల జూరిస్ డిక్షన్‌కు సంబంధించినటివి.

వ్యవసాయం నిమిత్తం ఒక భూస్వామి తన భూములను కౌలుకిచ్చినప్పుడు ఆ భూములకు సంబంధించినటివి కాక పోయినా నివేశన స్థలాలు కూడా కౌలుదారుకు అద్దెకివ్వబడినప్పుడు ఆ స్థలాలు ఆ భూస్వామికి చెందినవైన పక్షంలో కౌలుదార్లకు కౌలుకిచ్చిన భూమిలో నివేశనస్థలాలను కూడా కలిపివేయాలని. ఆ మేరకు "భూమి" అన్న పదానికి గల నిర్వచనాన్ని మార్చాలని కమిటీవారు సూచించారు.

ఢిల్లీకి ప్రెసిడెంట్ తిరిగి రాక

న్యూఢిల్లీ, ఆగస్టు 23—ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఆంధ్ర రాష్ట్రంలో వారంరోజులపాటు పర్యటన ముగించుకొన్న పిమ్మట నేటి ఉదయం రాజధానికి తిరిగి వచ్చారు.

వచ్చేటప్పుడు, ప్రస్తుతం ఒరిస్సాలో పర్యటన చేస్తున్న వినోబాజీని కూడా కలిసికొని వచ్చారు.

సరిహద్దు సమస్య

(1 వ పేజీ తరువాయి)

శ్రీ రామమూర్తి తన వివరణను కొనసాగిస్తూ, శ్రీ వినాయగం కమ్యూనిస్టు పార్టీకి లేనిపోని ఉద్దేశాలు ఆరోపించినందుకు విచారం ప్రకటించారు. ఈ విషయం ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన జరూరు విషయమని సరిహద్దు ఉద్యమం నాయకుడు గుర్తించకపోవడం కూడా విచారకర మన్నారు కమ్యూనిస్టుపార్టీ ఈ విషయంలో మొదటి నుంచి శ్రద్ధ చూపుతూ పరిష్కారానికి ప్రధాన సూత్రాలు తెలిపిందని, ఈ సూత్రాలను పలుమారు ప్రభుత్వం దృష్టికి తెచ్చిందని, ప్రభుత్వం ప్రజలకు సంతృప్తికరమైన వైఖరి అవలంబించి తదనుగుణంగా చిత్తశుద్ధితో ప్రవర్తించవలసిందిగా కమ్యూనిస్టుపార్టీ కోరుతున్నదని అన్నారు.

తర్వాత సభానాయకుడు శ్రీ సి. సుబ్రమణ్యంగారు కింది విధంగా ప్రకటన చేశారు.

మంత్రి ప్రకటన

"ఆంధ్ర-మద్రాసు రాష్ట్రాల సరిహద్దు సమస్యా పరిష్కారంలో జరుగుతున్న విలంబనవల్ల కొన్ని వర్గాలలో ఏర్పడిన అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించింది. సభ్యులు తెలుసుకొనడంకోసం ఈ సమస్య ఏ దశలో వుందో తెలియజేస్తాను. ఆంధ్రరాష్ట్రం నెలకొన్న తర్వాత రాష్ట్ర సరిహద్దులను కచ్చితంగా నిర్ణయించి, ఆంధ్ర రాష్ట్రం సరిహద్దులను మైసూరు మద్రాసు రాష్ట్రాల సరిహద్దులలో అవసరమైన సర్దుబాట్లుచేయడం విషయమై సిఫార్సులు చేయడానికి ఒక బౌండరీ కమిషన్‌నుగాని, కమిషన్లు గాని నియమించబడుతాయని భారత ప్రధాని పండిట్ నెహ్రూ 1953 మార్చి 25 తేదీన పార్లమెంటులో ప్రకటించడం సభ్యులందరికీ తెలిసిందే.

"హోం శాఖా మంత్రి ఆంధ్రరాష్ట్రం బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తూ, ప్రధాని వుద్దేశాన్ని వివరిస్తూ, బౌండరీ కమిషన్ సరిహద్దుకు సంబంధించిన చిన్నచిన్న సర్దుబాట్లను గురించి మాత్రమే పరిశీలిస్తుందని తెలిపారు. ఆయన అభిప్రాయం ప్రకారం బౌండరీ కమిషన్ ఆంధ్ర, మద్రాసు మైసూరు సరిహద్దులలో ఈ సరిహద్దుకు ఇరువైపుల నిర్దిష్ట ప్రాంతంలో గల గ్రామాలను పరిశీలించి, తెలుగు, తమిళ, కన్నడ భాషల ప్రాంతాలు సాధ్యమైనంత ఎక్కువగా ఆంధ్ర, మద్రాసు, మైసూరు రాష్ట్రాలలో చేర్చడానికి వీలుగా సరిహద్దు శ్రేణిని తయారుచేయవలసిందిగా కోరబడుతుంది. ఈ విధంగా నిర్ణయించడంలో కమిషన్ ఆర్థిక, పరిపాలనలకు సంబంధించిన తీవ్రమైన చిక్కులు రాకుండా చూడాలని కూడా ఆదేశించబడుతుంది. ఈ సరిహద్దుల సర్దుబాటులకు ప్రాతిపదిక 1951 నాటి జనాభా లెక్కలు.

"ఈ జనాభా లెక్కల సేకరణ నిమిత్తం భారత ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వ తాలూకు ఆఫీసరు శ్రీ జె. ఐ. అరుపుదనాధన్‌ను సూపరింటెండెంటుగా నియమించింది. ఈయనకు ఆంధ్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ శ్రీ భీమశంకరం తోడ్పడ్డారు. వీరిద్దరు తమ పనిని సమాప్తం చేశారు. 1951 జనాభా లెక్కల ప్రకారం సరిహద్దు ప్రాంతాల గ్రామాల జనాభా వివరాలు మనవద్ద సిద్ధంగా వున్నాయి. ఈ విధంగా సరిహద్దు వివాద పరిష్కారానికి అవసరమైన అతి ముఖ్య సామగ్రి మనకు తయారుగా వుంది.

"మద్రాసు ప్రభుత్వం సరిహద్దు పరిష్కారం విషయంలో నాలుగు ప్రధాన సూత్రాలను ఆంధ్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ సూత్రాల తుది నిర్ణయం గురించి ఆంధ్ర ప్రభుత్వం జవాబు పంపకపోయినా, తాత్కాలికంగా అంగీకరించి, ప్రాథమిక చర్చలనిమిత్తంఇద్దరు అధికారులను నియమించింది. ఈ సరిహద్దు సమస్య పరిష్కారం విషయం ఆలోచించేటప్పుడు. ఈ వివాదం రెండు రాష్ట్రాలకు సంబంధించిందే గాని రెండు స్వతంత్రదేశాల సరిహద్దుకు కాదనేసంగతి మనసులో పెట్టుకోవాలి. కొత్త సరిహద్దు నిర్ణయించబడిన తర్వాతకూడా తమిళ మైనారిటీగల గ్రామాలు ఆంధ్రరాష్ట్రంలోను, తెలుగు మైనారిటీగల గ్రామాలు మద్రాసు రాష్ట్రంలోను వుండక తప్పదు కాగా, ఈ ప్రజలు తమ భాషా సంస్కృతుల రక్షణ నిమిత్తం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడవలసి వుంటుంది. కనుక మనం ఈ వివాదాన్ని ద్వేషంగా పరిణమించేవరకూ కొనసాగించకుండా వుండడం అవసరం. కనుకనే ఈ వివాదాన్ని ఉభయ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల చర్చల ద్వారా సమరసభావంతో పరిష్కరించుకోడానికి పూనుకొనడం ఉచితమని ఆంధ్ర మద్రాసు ప్రభుత్వాలు అభిప్రాయపడ్డాయి. ఉభయ ప్రభుత్వాల చర్చలమధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడే బౌండరీ కమిషన్ నియామకం ఆవశ్యకత ఏర్పడుతుంది. తుది నిర్ణయం జరుగడానికి ఈ చర్చలు ఎంతకాలం సాగుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీని కచ్చితంగా గడువుపెట్టడం సాధ్యంకాదు నేను సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్ర ముఖ్యమంత్రిని కలుసుకోగలనని ఆశిస్తున్నాను. అప్పుడు మన ముఖ్యమంత్రి కూడా ఆ చర్చలలో పాల్గొంటారు. అప్పుడు తాత్కాలికంగా ఈ చర్చలకొక కార్యక్రమం నిర్ణయించుకోడం వీలవుతుంది. ఈ సమస్యా పరిష్కారంలో అనవసరమైన విలంబన జరుగదని మాత్రం అసెంబ్లీ సభ్యులకు, ఈ విషయంలో ఆసక్తి వున్న ఇతరులకు హామీ యిస్తున్నాను.

"ఈ విషయంలో సంస్థలు, వ్యక్తులు తమ అభిప్రాయాలు స్పష్టంగా తెలుపడానికి పూర్తి అవకాశ మివ్వాలనే సంగతి ప్రభుత్వానికి తెలుసు. కనుక మద్రాసు వుత్తర సరిహద్దు కమిటీ మున్నగునవి ప్రకటించే భావాలను మద్రాసు ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆంధ్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తుందని విశ్వసిస్తున్నాను."

"నేను శాసనసభ్యులకు, ప్రజలకు తెలుపదలచిన మరొక సంగతి మైనారిటీల భాషా, సంస్కృతుల పరిరక్షణకు రాజ్యాంగంలో రక్షణ కల్పించబడిం దన్నది. భారత రాజ్యాంగంలోని 29, 30 సూత్రాలు నిర్దిష్ట ప్రాంతంలో నివసిస్తున్న మైనారిటీల భాషా సంస్కృతుల హక్కులకు ప్రత్యేకంగా సంబంధించినవి. ఈ విషయం కూడా ఉభయప్రభుత్వ ప్రతినిధుల చర్చల సందర్భంలో పరిశీలించి, మైనారిటీల హక్కుల రక్షణకు తీసుకోవలసిన చర్యలను గురించి కచ్చితంగా నిర్ణయించవచ్చు.

"నేను చేసిన ఈ వివరణనుబట్టి, బౌండరీ కమిషన్ నియామకంకోసం వుద్యమం ప్రారంభించదలచిన ఉత్తర సరిహద్దు కమిటీవారు, శ్రీ శివజ్ఞాన గ్రామణి తమ వుద్యమాన్ని మానుకుని, ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల ఫలితాల కోసం వేచివుండగలరని ఆశిస్తున్నాను. సరిహద్దు వివాదం ఉభయపక్షాలకూ న్యాయంగా సామరస్యంతో పరిష్కరించబడగలదనిహామీ యిస్తున్నాను. ఈ సందర్భంలో ఉద్యమం ప్రారంభించడం ఈ సమస్య సత్వరంగా పరిష్కారం కావడానికి అడ్డుతగులగలదేగాని మరేమీకాదు. కనుక ఈ సందర్భంలోనైనా విజ్ఞతతో వుద్యమం వుపసంహరించుకోబడుతుందని ఆశిస్తున్నాను."

హరిజనులకు ఇండ్ల స్థలాలు

43 ఎకరాల స్వాధీనానికి ఉత్తరువు

కర్నూలు, ఆగస్టు 21—హరిజనులకు, హరిజన క్రైస్తవులకు ఇండ్ల స్థలాలు కేటాయించడానికిగాను పది గ్రామాలలోని దాదాపు 43 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొనడానికి ఈ వారంలో ఆంధ్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది

వీనిలో పది ఎకరాలతూర్పు గోదావరిజిల్లా రాజమండ్రి తాలూకాలోని బొబ్బర్లంక, వేమగిరిగ్రామాలలో వుంది. పశ్చిమ గోదావరిజిల్లాలోని నర్సాపూర్ తాలూకాలోని నరసపూర్ గ్రామంలో ఆరున్నర ఎకరాలు వుంది. ఇవి హరిజనులు,హరిజన క్రైస్తవులకోసం ప్రత్యేకించారు.

హరిజనులకోసం ప్రత్యేకిస్తున్న భూముల వివరాలు యివి:—

గుంటూరుజిల్లా సత్తెనపల్లి తాలూకాలో బాబా అయినపాడు (7 ఎకరాలు), అనంతపురం జిల్లా హిందూపురం తాలూకాలో చోళసముద్రంలోను, గుత్తి తాలూకాలోని గంజికుంటలో (8 ఎకరాలు), విశాఖపట్టణం జిల్లా విశాఖపట్టణం తాలూకాలోని గోపాలపట్టణం (4 12 ఎకరాలు), శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకాలోని తుమరాడ (2,82 ఎకరాలు), కృష్ణా జిల్లా దివితాలూకాలోని కాజ (1 95 ఎకరాలు), కర్నూలు జిల్లా శిరివేల తాలూకా చింతకొమ్మ దిన్నె (1 10 ఎకరాలు).

పంజాబులో నల్లమందుకు అలవాటు పడినవారు మార్ఫియ ఇంజక్షన్లు తీసుకుంటున్నారని పత్రికలలో పడిన వార్తలను ఇండియా ప్రభుత్వం గమనించిందని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధాన మివ్వబడింది.

అంబాలాలోని 21 సంవత్సరాల వయసుగల విద్యార్థిని ఆపరేషన్ చేయించుకొని విద్యార్థిగా మారింది. అయితే, మళ్ళీ తాను ఆడదానిగానే వుండిపోవాలని ఆమె కోరినందున మళ్ళీ ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తున్నారు.

మద్రాసు సూచించిన నాలుగు సూత్రాలు

ఆంధ్ర ప్రభుత్వంచే ఇంకా పరిశీలన

కర్నూలు, ఆగస్టు 23—ఆంధ్ర-మద్రాసు రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయానికి మద్రాసు ప్రభుత్వం సూచించిన నాలుగు ప్రధాన సూత్రాలు కాక మార్గాంతమేమైనా వుందేమో ఆంధ్ర ప్రభుత్వం ఇంకా పరిశీలిస్తున్నదని నేడు అధికార ప్రతినిధి అన్నారు.

మద్రాసు ప్రభుత్వం సూచించిన నాలుగు ప్రధాన సూత్రాలు "ఆంధ్రప్రభ" పాఠకులకు విదితమే.

ఈ నాలుగు సూత్రాలను పరిశీలించి, నివేదిక అందజేయడానికి ఆంధ్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు ప్రత్యేకాధికారులు ఇంకా నివేదిక అందజేయలేదని తెలుస్తున్నది

గాజా వద్ద తిరిగి పోరాటం

ఈజిప్షియన్, ఇజ్రాయిలీ సైనిక దళాల మధ్య

గాజా, ఆగస్టు 22— గాజా ముఖ్యపట్టణ కేంద్రం నేడు ఈజిప్షియన్ సైనికులకు ఇజ్రాయిలీ సైనికులకు మధ్య పోరాటం జరిగినట్లు ఇక్కడ ప్రకటించబడింది.

ఇజ్రాయిలీ సైనికులు నాయకత్వంలో సంబంధాల మర్దనతో రెండువోట్ల ఈజిప్షియన్ స్థావరంపై దాడి జరుపగా ఈజిప్షియన్ సైనికులు తిరుగుదాడి జరిపినట్లు ఈజిప్షియన్ ప్రతినిధులు తెలియజేశారు.

రెండుసార్లు జరిగిన సంఘటనలలో కొద్దిమంది ఈజిప్షియన్ సైనికులు చనిపోయారని, ఎనిమిదుగురు గాయపడ్డారని ఈజిప్షియన్ సైనికవర్గాలవారు నేడు అన్నారు.

ఈ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత విషయంపై జూన్ 28 వ తేదీ నుండి ఉభయ దేశాల ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసినదే.

ఇజ్రాయిలీ సైనికులు మొదట దాడిచేసి గాజా ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయోగించారని, తమ వారి గస్తీకాపులు వున్న హెమెన్‌వద్ద జరిగిందని ఈజిప్షియన్ యుద్ధ మంత్రివర్గానికి చెందిన ప్రతినిధి వ్యవహారాలకు చెందిన రెఫినెంట్ కర్నల్ సాలాగోహర్ అన్నారు.

ఒక ఇజ్రాయిలీ ప్రతినిధి టెల్‌అవీవ్‌లో ప్రకటన చేస్తూ, ఈజిప్షియన్ సైనికులు ముందుగా కాల్పులు సాగించిన విషయంపై ఇజ్రాయిల్ గస్తీదళం గాజా ప్రాంతంలోని ఆ భాగాన్ని ఆక్రమించుకొందని అన్నారు.

ఇజ్రాయిల్, ఈజిప్టుల మధ్య ముఖాముఖి చర్చలు జరగాలని ఇజ్రాయిల్ పట్టుదలగా నమిత నియమించిన యుద్ధవిరమణ ప్రత్యేక సంఘం ఆధ్వర్యంలోనే ఏ చర్చలైనా జరగాలని ఈజిప్టు పట్టుబట్టిందని, ఈ విషయంలో యుద్ధ సంఘర్షణలవల్ల గాని తీవ్రమైన ఒత్తిడివల్లగాని ఈజిప్టు విధానం మారబోదని కూడా కర్నల్ గోహర్ అన్నారు.

స్పానిష్ మొరాకోలో ప్రదర్శన

మాడ్రిడ్, ఆగస్టు 20— రెండేళ్ళ క్రితం ఫ్రెంచివారు ప్రవాసం విధించబడిన మాజీ సుల్తాన్ సిదీ మహమ్మద్ బెన్ యూసుఫ్‌కు సమర్థనగా స్పానిష్ మొరాకో రాజధాని టెటువాన్‌లో జరిగిన ప్రదర్శనంలో సుమారు 30,000 మంది పాల్గొన్నారు.

ఈ ప్రదర్శకులకు మొరాకన్ నేషనల్ రిఫార్మ్ పార్టీ నాయకుడు సిది అబ్దుల్ ఖలేక్ టోరెస్ నాయకత్వం వహించారు. "మా సుల్తాను తిరిగి అధికారానికి వచ్చేవరకు మా ప్రజలు తమ సమరం సాగిస్తూనే వుంటారు" అనే నినాదాలు గల అట్టలతో ఊరేగింపు జరిపారు.

ఈ ఊరేగింపులో మొరాకన్ స్త్రీలు కూడా వున్నారు. స్పానిష్ హైకమీషనర్‌కు, ప్రిన్స్‌మూలే హస్సాన్ బెల్ ఎల్ మెహ్ది కూడా ఒక రాయబారం పెట్టింది.

జిబ్రాల్టర్ (దూరప్రాచ్యం) బ్రిటిష్ ఎలిజబెత్ పోర్టు ఆగస్టు 21— బ్రిటిష్ ఎలిజబెత్ రాణి ప్రిన్సెస్ మార్గరెట్‌కు నేటితో 25 ఏండ్లు నిండాయి. నేటి వరకు చరిత్రలో అమె రాణిగా, తక్కిన రాజకుటుంబ సభ్యులందరితో కలిసి ప్రార్థనలు జరిపింది.

1857 లో దేశం మొత్తంమీద స్వాతంత్ర్య సమరం శత వార్షికోత్సవాన్ని జరిపేటప్పుడు వివరాలను రూపొందించేదానికి ఒక కమిటీని నియమించనున్నట్లు లోక్‌సభలో సభ్యులకు స్టేట్ హోం శాఖామంత్రి బి. ఎన్. దాతార్ తెలిపారు.

సూడాన్ స్వయం నిర్ణయాధికార కార్యక్రమం పర్యవేక్షణ

అంతర్జాతీయ సంఘంలో ఇండియా వుండాలని సూడాన్ పార్లమెంటు సిఫారసు

ఖార్టూమ్, ఆగస్టు 22—

సూడాన్‌లో స్వయం నిర్ణయాధికార విధానాన్ని పర్యవేక్షించే నిమిత్తం ఒక అంతర్జాతీయ సంఘాన్ని ఏర్పాటు చెయ్యాలని సూడాన్ పార్లమెంటు నేడు తీర్మానించింది.

ఈ పర్యవేక్షక సంఘంలో ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బ్రిటన్, ఈజిప్టులకు స్థానం వుండరాదని పార్లమెంటు అన్నది. ఇండియా, పాకిస్తాన్, చెకోస్లావేకియా, యుగోస్లావియా, స్వీడన్, నార్వే, స్విట్జర్లెండ్‌ల ప్రతినిధులతో ఈ సంఘాన్ని ఏర్పాటు చెయ్యాలని సూచించింది కూడా.

ఇదే సమయంలో లండన్‌లోని బ్రిటిష్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటన చేస్తూ, సూడాన్ స్వతంత్రంగా వుండేటే కీ ఈజిప్టుతో సంబంధం కలిగివుండేదీ నిర్ణయించుకోవాలని సూడానీస్ ప్రజలు కోరితే అందుకు బ్రిటన్ సమ్మతించగలదని అన్నారు.

దేశం భావిని నిర్ణయించుకొనే నిమిత్తం రాజ్యాంగ పరిషత్తును ఎన్నుకొనడానికి బదులు ప్లెబిసైట్‌ను ఏర్పాటు చెయ్యడం విషయమై సూడానీస్ మంత్రులు, రాజకీయ నాయకులు ఈ ప్రతిపాదన చేస్తూవచ్చారు.

అయితే, యింతవరకు ప్లెబిసైట్ విషయమై సూడానీస్ ప్రభుత్వంనుంచి తమకు ఏ ప్రతిపాదన అందలేదని బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి అన్నారు.

1953 సంవత్సరపు ఆంగ్లో-ఈజిప్షియన్ ఒడంబడిక ప్రకారం సూడాన్ భావిని ఆ దేశం ప్రజలు ఎన్నుకొనే రాజ్యాంగ పరిషత్తు ద్వారానే నిర్ణయించవలసి వుంటుంది.

దక్షిణ సూడాన్‌లోని పరిస్థితి పేర్కొంటూ సూడాన్ ప్రభుత్వం అక్కడ తన అధికారాన్ని పునస్థాపించుకోవాలని, ఈ సందర్భంలో సూడాన్ ప్రభుత్వం కోరితే అవసరమైన సహాయాన్ని బ్రిటన్, ఈజిప్టులు చెయ్యగలవని ఈ ప్రతినిధి అన్నారు.

దక్షిణ సూడాన్‌కు బ్రిటిష్, ఈజిప్షియన్ సైన్యాలు పంపబడాలని, ఈ పరిస్థితి పరిశీలించే నిమిత్తం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చెయ్యాలని అంటూ ఈజిప్టు చేసిన ప్రతిపాదనపై వ్యాఖ్యానించవలసినదని కోరగా ఆ ప్రతిపాదనలు పరిశీలించ బడుతున్నవని, సైన్యాల సహాయానికి ఏ ప్రతిపాదన అయినా సూడానీస్ ప్రభుత్వం నుంచి అందవలసి వుంటుందని బ్రిటిష్ ప్రతినిధి అన్నారు.

సైనికుల తిరుగుబాటుకు కారణం తెలియలేదు. బ్రిటన్ ప్రేరేపించి వుండాలన్న ఆరోపణలు నిజం కావని, ఈజిప్టు ప్రోత్సహించినట్లు జరిగిన ఆరోపణలకు కూడా తగిన ఆధారాలు లేవని ఈ ప్రతినిధి అన్నారు.

పది రాయల్ ఎయిర్‌ఫోర్సు విమానాలు సూడాన్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నట్లు పెట్టబడ్డాయని కూడా ఈ ప్రతినిధి అన్నారు.

చర్చలకు విప్లవకారుల సంసిద్ధత

దక్షిణ సూడాన్‌లోని తూర్పు ఈక్వెటోరియా రాష్ట్రంలో టోరిట్ వద్ద తిరుగుబాటు చేసిన సైనిక పటాలాలు తమ విప్లవాన్ని విరమించుకొనడం విషయమై సంభాషణలు జరపడానికి సిద్ధంగా వున్నవని కైరోలోని

బ్రిటిష్ రాయబారి కార్యాలయం ప్రతినిధి అన్నారు.

టోరిట్‌లో రేడియో వర్తా సౌకర్యాలు యథా ప్రకారం నెలకొన్నవని, అప్పర్ నైల్ రాష్ట్రం రాజధానిలో తిరుగుబాటుకు ప్రయత్నమేదీ జరగలేదని, తిరుగుబాటు చేసిన సైనికులలో 138 మంది లొంగిపోయినట్లు ఉగాండా నుంచి వార్త వచ్చిందని కూడా ఈ ప్రతినిధి అన్నారు.

ఈజిప్షియన్ జాతీయ ప్రజోపయోగ శాఖా మంత్రి మేజర్ సలేం నిన్న ఒక ప్రకటన చేస్తూ, దక్షిణ సూడాన్‌లో సైన్యంలో తిరుగుబాటుకు కారణం గత జూన్‌లో దక్షిణ సూడాన్‌కు చెందిన పబ్లిక్ వర్క్స్ శాఖా మంత్రి బుత్రిన్ అలియర్‌ను అరెస్టు చెయ్యడం, ఈజిప్షియన్ ప్రతినిధి ఎలియా ఉయోని బదిలీ చెయ్యడం, దక్షిణ సూడాన్ సెనేటర్ గార్నర్ అయామ్‌ను కూడా నిర్బంధించడం అయి వుండాలని అన్నారు.

విమానం నడపడంలో ప్రపంచపు రికార్డు

అమెరికన్ నిపుణుని విజయం

లాస్ఏంజలీస్, ఆగస్టు 21— అమెరికన్ విమాన దళానికి చెందిన వైమానికుడు కర్నల్ హేన్స్ ఒక ఉత్తర అమెరికన్ సూపర్ శాబర్ జెట్ విమానంలో మొజావే ఎడారిపై ఆకాశంలో చాలా ఎత్తున గంటకు దాదాపు 800 మైళ్ళ వేగంతో ప్రయాణంచేసి ధ్వని వేగాన్ని మించి ప్రయాణం చేయడంలో ప్రపంచంలో అధికార పూర్వకంగా కొత్త రికార్డును స్థాపించినట్లు నేడు "లాస్ ఏంజలీస్ టైమ్స్" పత్రిక ప్రకటించింది.

ఇంతకుముందు వేగంగా విమానం నడపడంలో ప్రపంచపు రికార్డును లెఫ్టినెంట్ కర్నల్ ఎవరెస్ (ఈయన కూడా అమెరికన్ వైమానిక నిపుణుడే) స్థాపించారు. ఈయన 1953 అక్టోబర్ 29 వ తేదీన సూపర్ శాబర్ జెట్ విమానాన్ని గంటకు 755 మైళ్ళ వేగంతో నడిపారు.

ఇండోర్ సమీపంలో పోలీసు కాల్పులు

నలుగురి మరణం

ఇండోర్, ఆగస్టు 22— ఖరుగోన్ జిల్లా ఆలీరాజ్‌పూర్‌లో ఒక అల్లరిమూకను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పులలో నలుగురు మరణించారని తెలుస్తున్నది.

కార్‌బాట్ అనే గ్రామంలో జరిగిన దొంగతనం గురించి పోలీసులు దర్యాప్తు చేయడానికి వెళ్ళినప్పుడు ఒక మూక వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచింది. వీరందరూ పోలీసు ఉదయపూర్ ఆసుపత్రిలో చేర్చబడ్డారు. ఈ దాడిలో మరణించిన వారెందరైనదీ అధికార రీత్యా ధృవపరచబడలేదు.

ప్రెస్ కమీషన్ సిఫార్సులకు లోక్‌సభ ఆమోదం

వర్కింగ్ జర్నలిస్టుల వేతనాలబిల్లు త్వరలో రాగలదని సమాచారశాఖామంత్రి కేస్కర్ సూచన

(మన విలేకరి)　　న్యూఢిల్లీ, ఆగస్టు 22—

లోక్‌సభ నేడు, ప్రెస్ కమీషన్ సిఫారసులను "మొత్తంమీద" ఆమోదించి, వాటిని సాధ్యమైనంత త్వరితంగా అమలు జరపాలని ఇండియా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది.

ఈ తీర్మానాన్ని ఆంధ్ర కాంగ్రెసు సభ్యుడు శ్రీ రఘురామయ్యగారు ప్రతిపాదించారు. దీనికి ప్రజా సోషలిస్టు సభ్యుడు శ్రీ గురుపాద స్వామి, ప్రెస్ కమీషన్ చేసిన అనేక సిఫారసులను వరసగా పేర్కొంటూ, వాటిని వెంటనే అమలు జరపాలని కోరుతున్న సవరణను ప్రతిపాదించారు. దీనిని వోటుకు పెట్టాలని ప్రతిపక్ష సభ్యులు కోరగా, సవరణకు అనుకూలంగా 23 వోట్లు, వ్యతిరేకంగా 134 వోట్లు రావడంతో సవరణ వీగిపోయింది. ఈ సవరణ ఉద్దేశ్యం ప్రెస్ కమీషన్ సిఫారసులను అమలు జరపాలని ప్రభుత్వానికి లోక్‌సభ చెప్పడమే.

మూడు రోజులు జరిగిన ఈ చర్చలో మొత్తం 27 మంది సభ్యులు పాల్గొన్నారు. చర్చకు సమాచార శాఖా మంత్రి డాక్టర్ కేస్కర్ సమాధానం చెబుతూ ప్రెస్ కమీషన్ చేసిన సిఫారసులలోని ప్రధాన సూత్రాలను ప్రభుత్వం మొత్తంమీద ఆమోదించిందని చెప్పారు. ఈ సిఫారసులను అమలు జరపడంలో వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నిబంధనలను ముందుగాను, పత్రికలకు పేజీలనుబట్టి ధరలు వుండే పద్ధతిని ప్రవేశపెట్టడానికి ఆ తరువాతను, ప్రెస్ కమీషన్‌ను ఏర్పాటు చేయడానికి ఆ పిమ్మటను ప్రభుత్వం పూనుకోగలదని వివరించారు. ఈ విధంగా వీటిని వెనకా ముందుగా అమలు జరపదలచినప్పటికీ, వాటికి సంబంధించిన బిల్లులు తదితర ఏర్పాట్లు దాదాపు ఒకే సమయంలో జరగగలవని అన్నారు.

పేజీలనుబట్టి పత్రికలకు ధర వుండాలనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ, దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికి యింకా రాలేక పోయినదని, చర్చలో సభ్యులు చేసిన సూచనలు, ప్రభుత్వం సరైన నిర్ణయానికి రావడానికి సహాయపడగలవని మంత్రి డాక్టర్ కేస్కర్ వివరించారు.

రెండు న్యూస్ ఏజెన్సీలను పునర్నిర్మాణం చేయడాన్ని గురించి ప్రసంగిస్తూ, ఈ విషయాన్ని ఏజెన్సీలవారే తమకు తాముగా నిర్ణయించుకొనవలసి వుంటుందని, వాటిపై ప్రభుత్వం తన పలుకుబడిని వినియోగించదని కూడా స్పష్టం చేశారు. పత్రికల విషయంలో కాని, న్యూస్ ఏజెన్సీల విషయంలో కాని, పత్రికా స్వాతంత్ర్యానికి భంగం కలిగించే విధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొనదని కూడా నొక్కి వక్కాణించారు. న్యూస్ ఏజెన్సీలను గురించి ప్రెస్ కమీషన్ చేసిన సిఫారసులను, రెండు న్యూస్ ఏజెన్సీల వారికి పంపించామని, ఈ విషయంలో ప్రభుత్వం "క్లయింట్" ప్రతిపత్తిలో వ్యవహరిస్తుందని అన్నారు.

ప్రెస్ కమీషన్ చేసినవి సిఫారసులు మాత్రమే కాని, ఆజ్ఞలు వంటివి కావని, గాని, సాధ్యమైనంతవరకు ఆ సిఫారసులను అమలు జరపడానికి ప్రభుత్వం ప్రయత్నించ గలదని సమాచార శాఖామంత్రి డాక్టర్ కేస్కర్ హామీ యిచ్చారు.

చర్చ వివరాలు

నేడు లోక్‌సభలో ప్రెస్ కమీషన్ నివేదిక పై

కపై తుదిరోజు చర్చను మధ్యప్రదేశ్ ప్రజా-సోషలిస్టు సభ్యుడు శ్రీ హెచ్. వి. కామత్ ప్రారంభిస్తూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రవర్ధమానం కావాలంటే ప్రభుత్వానికి, పత్రికలకు మధ్య ప్రస్తుతం వున్న అపవిత్ర మైన మైత్రిని విడగొట్టాలని అన్నారు. కేబుల్ రేట్లు, వైర్‌లెస్ ధార్మిక వగైరాలలో ప్రభుత్వం విధానం కారణంగా ఆసియాలోని న్యూస్ ఏజెన్సీలు, విదేశీ న్యూస్ ఏజెన్సీలతో పోటీ చేయలేకుండా వున్నవని అన్నారు. ఈ రేట్లను తగ్గించడంద్వారా పి. టి. ఐ. కి యు. పి. ఐ. కి, యితర న్యూస్-ఏజెన్సీలకు ఇండియా ప్రభుత్వం సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ ఎస్. వి. గాడ్గిల్ (కాంగ్రెసు, బొంబాయి) కనీసం భాషాపత్రికల విషయంలోనైనా పేజీలను బట్టి ధర వుండే పద్ధతిని ప్రవేశపెట్టాలని కోరారు. జర్నలిస్టులకు కనీస వేతనాలు, న్యూస్ ఏజెన్సీల పునర్నిర్మాణానికి సంబంధించిన సిఫారసులను వెంటనే అమలుజరపాలని కోరుతూ దేశం మొత్తంమీద జర్నలిస్టులందరికీ ఒకే రకమైన జీతాలు, స్కేళ్ళు వుండాలని తాను కోరడం లేదని, కాగా అన్ని ప్రాంతాలకు కనీసపు వేతనాల నిర్ణయించడం అవసరమని సూచించారు. పేజీలను బట్టి ధర వుండే పద్ధతిని ప్రభుత్వం కొంతకాలం కిందట రద్దు చేసిన తరువాత, దేశంలో రావాల్సిన 27 పత్రికలను మూసివేశారని, కనుక ఈ విషయాన్ని విస్తారంగా ఆలోచించాలని కూడా కోరారు. యుద్ధకాలంలోను, ఆ తరువాతను పొందిన అనుభవంవల్ల పేజీలను బట్టి ధర వుండడమనేది చాలా పత్రికలకు లాభించిందని అంటూ, నాలుగు పేజీలు వుండే ఒక అణా పత్రికలకు ఎనిమిది పేజీలు వున్నప్పుడు రెండు అణాలకు మించి ధర వుండరాదని తెలియజేశారు. ఇంగ్లీషు పత్రికలు (ఎనిమిది పేజీలు) రెండు అణాలకు మించిన ధరలతో వుండరాదని, పన్నెండు పేజీలు వున్నప్పుడు రెండున్నర అణాలకు మించరాదని కూడా వివరించారు. వత్తిడ్ని దేనిని వెంటనే తొలగించాలని కూడా విజ్ఞప్తిచేశారు.

జీతాలు చెల్లింపు

శ్రీ టి. వెంకటరామన్ (కాంగ్రెసు, మద్రాసు) జర్నలిస్టులకు కనీస వేతనాలు నిర్ణయించే విధంగా ప్రస్తుతం సాగుతున్న ఆరోపణలను విస్మరించకుండా పరిశీలించి కనీసమైన సౌకర్యాలను పొందడానికి తగిన మార్గాన్ని జర్నలిస్టులు అనుసరించవలసిన అవసరం లేకుండా సమగ్రమైన చట్టం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సర్వీసులలో స్థానికంగాయున్న అలవెన్సులలో మాదిరిగా పత్రికా వర్గాల ఒకే ప్రమాణంలో వుంచిన సవరణ జర్నలిస్టుల విషయంలో కూడా యుక్తముగా అమలు జరపాలని కోరారు. ముఖ్యంగా పోస్టు, టెలిగ్రాఫ్ రేట్లు తగ్గాలని జీతాలు చెల్లింపులకు నిర్ణయించిన తేదీలలో జర్నలిస్టులకు జీతాలు చెల్లించాలని కోరారు. విధిగా జీతాలు చెల్లించేయడానికిగాను శాసనం చెయ్యడం

జనుముపై, పత్తిపై ఎగుమతి సుంకం హెచ్చింపు

పాకిస్తాన్ ప్రకటన

కరాచీ, ఆగస్టు 22— పాకిస్తాన్ ప్రభుత్వం మడి జనుముపై ఎగుమతి సుంకాన్ని మణుగుకు మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలకు హెచ్చించినట్లు నేడిక్కడ అధికార రీత్యా ప్రకటించబడింది.

ముడిపత్తిపై ఎగుమతి సుంకాన్ని కూడా బేలుకు 40 రూపాయల నుంచి 135 రూపాయలకు హెచ్చించడం జరిగిందని, దేశీ పత్తిపై సుంకం మాత్రం మారదని వీరిలో తెలుపబడింది.

లోని విభిన్నాంశాలపై అమలు జరిపించాలని కోరారు శ్రీజయపాలసింగ్ (జార్ఖండ్-బీహారు). (ప్రెస్ కమీషన్ సభ్యుడు) ప్రెస్ కమీషన్‌వారు "పత్రికల దొరలకు" అదిరోనే ఒక ప్రశ్నావళిని అందజేసి, వాటికి సమాధానాలు చెప్పుమని కోరినారని, వ్యయంగా సాక్ష్యం చెప్పడానికి కూడా పిలిపించారని అంటూ ఈ పత్రిక దొరలు కమీషన్‌కు చిక్కులు కలిగించడం ప్రారంభించారని, ప్రతిపుటలకు సమాధానాలు కమీషన్ ఎలా వున్నా నిరాకరణ కూడా చేశారని, అవసరమైతే వారు అధికారాన్ని వినియోగించగలవని కమీషన్ వివరించినప్పుడు కాని వారు "దిగిరాలేదని" వారికి తెలియజేశారు. ఈ "దొరలు" దేశభక్తులు కారని ప్రజలందరికీ తెలియడానికి అనువుగా ప్రెస్ కమీషన్ సేకరించిన సాక్ష్యాన్ని పూర్తిగా ప్రకటించాలని కోరారు. కాయకష్టం చేసేవారికంటె కూడా హెచ్చుగా పనిచేసేవారు పత్రికలలో వున్నారని చెప్పారు. పట్టణాలలోని పెద్ద పెద్ద పత్రికలను గురించి కాక, గ్రామాలలోని ఆశేష ప్రజానీకాన్ని దృష్టిలో వుంచుకొని ప్రెస్ కమీషన్ తన సూచనలు చేసిందని అన్నారు. "కాపలావల్ల వ్యక్తులు ఉత్తములు కారు. కాని వార్తా పత్రికలను ఉత్తమంగా చేయడానికి పార్లమెంటు తగిన కాపలాలు చేయాలి. అప్పుడు కూడా మేలు జరగనప్పుడు "అద్యాపులు" నైనా మనం శిక్షించగలగాలి." అని గట్టిగా చెప్పారు. శ్రీ సాధన చంద్రగుప్త (కమ్యూనిస్టు, బెంగాలు) గవర్నమెంటు అడ్వర్‌టైజ్‌మెంటు విధానంలో మార్పు రావాలని, పత్రికల రాజకీయ భావాలకు, దీనికి ఎలాంటి సంబంధం వుండకూడదని తెలియజేశారు. పత్రికల యజమానుల విజ్ఞప్తులను త్రోసివేయాలని, జర్నలిస్టుల జీతాల నిర్ణయానికి ప్రత్యేకంగా బోర్డును నియమించడం తగదని అన్నారు. పేజీలను బట్టి ధర వుండాలనే సూచనలో న్యాయమైన దరఖ మంది వార్తా పత్రికలు అమ్ముడుకావాలనేదే ప్రధానాంశంగా పరిగణించాలని చెప్పారు. ఇంపీరియలిస్టుల ఏజెంటుగా వున్న రాయిటర్ వార్తాసంస్థమీదనే యింకా ఆధారపడి వుండడం విచారకరమని విమర్శించారు. శ్రీ పుల్‌సింగ్‌భాయి (కాంగ్రెసు బొంబాయి) ఎడిటర్లను వెంటనే విస్తరించాలని హెచ్చరించారు. వాటిమీద కేవలం నిర్బంధాలు విధించడంవల్ల లాభం లేదని చెప్పారు. శ్రీ యం. డి. జోషి (కాంగ్రెసు-బొంబాయి) దేశంలో వార్తాపత్రికలు, పత్రికలకు కొనకపోగా కలదని, పెద్ద పత్రికలు చాలినంతగా అభివృద్ధి చెందడంలేదని తెలియజేశారు. జిల్లాలలో వుండే ప్రజలకు తోచిన రేట్లకు దేవనాగరిలో చిన్న ప్రింటింగు ఏర్పాట్లు జరగాలని అన్నారు.

శ్రీ ఓ. దేశపాండే (కాంగ్రెసు-బొంబాయి) శాసనం ద్వారా అనువైన ఏర్పాట్లు జరగనప్పుడు భాషా పత్రికలు అభివృద్ధి జరగవని, పేజీలను బట్టి ధర వుండే పద్ధతిని వెంటనే ప్రవేశపెట్టాలని కోరారు. శ్రీ రఘునాథ సింగ్ (కాంగ్రెసు-యు. పి.) పత్రికా పరిశ్రమ దేశంలోని వ టి. ఐ. కి చందాలు చెల్లించ చేయాలని సూచించారు. జర్నలిస్టుల ధరలు పెరగాలంటే, జర్నలిస్టుల సభ్యత్వం చెందాలి అని చెప్పారు. శ్రీ టి. వి. దామోదరమీనన్ (స్వతంత్ర-మద్రాసు) భాషా పత్రికల అభివృద్ధి చెందాలంటే ప్రెస్ కమీషన్ సిఫారసులను వెంటనే అమలుజరగాలని అన్నారు. డాక్టర్ ఎ. కృష్ణస్వామి (స్వతంత్ర-మద్రాసు) న్యూస్ ఏజెన్సీలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని చేయాలని కోరారు. న్యూస్ ఏజెన్సీల విషయంలో ప్రభుత్వ విధానమేమిటో స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. పత్రిక చిన్నదైనా పెద్దదైనా న్యూస్ ఏజెన్సీలో చందాదారుగా వున్నప్పుడు, దానిలో వాటాదారుగా పరిగణించి, వోటుచేసే హక్కునుకూడా యివ్వాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్ కేవలం సలహాదారుగా వుండరాదని, చట్టబద్ధమైన సంస్థగా వుండరాదని అన్నారు.

మంత్రి సమాధానం

సమాచార శాఖా మంత్రి డాక్టర్ కేస్కర్ చర్చకు సమాధానం చెబుతూ ప్రెస్ కమీషన్ సిఫారసులను అమలుజరపకుండా వుండడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న దనడం పొరపాటని, అలాంటి అభిప్రాయమే నిజంగా వుంటే వుంటే ప్రత్యేకంగా కమీషన్‌ను నియమించవలసిన అవసరమే వుండేది కాదని అన్నారు. ప్రెస్ కమీషన్ నివేదిక చాలా ప్రధానమైనదని, కనుక దానిలోని సూచనలను జాగ్రత్తగా పరిశీలించవలసి వుంటుందని, అందువల్లనే వ్యవధి కావలసి వస్తున్నదని అన్నారు.

వర్తక వాణిజ్యాలలోకి వలెనే, వార్తా పత్రికా పరిశ్రమలోకి కూడా గుత్తాధికారపోకడ ప్రవేశించినమాట నిజమేనని, పత్రికా సేవను, లాభాలను పెంచుకోవడానికి పత్రికల రకరకాల ప్రయత్నాలు చేస్తున్నవని అంటూ, ప్రమాదకరమైన ఈ పోకడలను అరికట్టడానికే ప్రెస్ కమీషన్ సూచనలు ఉపయోగపడగలవని, కాని గుత్తాధికారాన్ని పోగొట్టడానికి మాత్రం కావని అన్నారు.

ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు, పేజీలనుబట్టి ధరలు వగైరాలన్నింటి నిటిపై సంబంధించినవే నని తెలియజేశారు.

ప్రెస్ కమీషన్‌కు వచ్చిన సాక్ష్యం

నాటనే స్థాపించారని, అందువల్ల ఈ సిఫారసులను అమలుజరిపేటందుకు వెంటనే వీలుకాదని అన్నారు.

(ప్రెస్ కమీషన్ సిఫారసుల అమలుపై) సమకాలీనంగా పాఠ్యాంశాలపై అనేకమంది విద్యార్థులు చేసినారని, ఈ సాక్ష్యము ప్రకటించడం తగదని అన్నారు.

వర్కింగ్ జర్నలిస్టుల సర్వీసు పరిస్థితులకు సంబంధించినంతవరకు, పారిశ్రామిక వివాదాల చట్టం నిబంధనలను జర్నలిస్టులకు వర్తింపజేసిన బిల్లును ప్రతిపాదించినప్పుడే ప్రభుత్వ దృక్పథాన్ని వివరించడం జరిగిందన్నారు. కార్మికులకు అధికారాలను, హక్కులను వర్కింగ్ జర్నలిస్టులకు యిచ్చినప్పుడు, వారి పరిస్థితులను చక్కబరచుకొనడానికి, కేవలం చట్టాలను మాత్రమే కాక, సమష్టిగా తమ కోర్కెలను సాధించుకొనడానికి వీలుగా సమైక్యం కావాలని, సంఘటనాన్ని పెంచుకోవాలని అన్నారు. కనీసపు వేతనాలు అనేవి పరిశ్రమలలో కాయకష్టం చేసే వారికి మాత్రమే ప్రస్తుతం వున్నవని, కనీసపు వేతనం చట్టం చేసిన ప్పుడు యితర పరిశ్రమల మీద కూడా వాటి పరిణామాలు ఎలా వుండగలవనేది జాగ్రత్తగా ఆలోచించవలసి వుంటుందని చెప్పారు. కనుకనే ఒక పరిశ్రమకు ఆమోదిస్తున్న సూత్రం, స్వల్పమైన మార్పులతో యితర పరిశ్రమలు కూడా ఆమోదించే విధంగా కావలెనని చెప్పారు. వేరొక జర్నలిస్టులకు పని గంటలు, సెలవులు, ప్రావిడెంట్ ఫండ్ వగైరా సౌకర్యాలకు కమీషన్ చేసిన సిఫారసుల ప్రధాన సూత్రాలను ప్రభుత్వం ఆమోదించిందని ప్రకటించారు.

పేజీలు: ధర

పేజీలనుబట్టి ధర వుండాలనే వాదనను గురించి ప్రసంగిస్తూ, చిన్న పత్రికలకు, మధ్యరకం పత్రికలకు సహాయం జరగగలదని, పత్రికలలో గుత్త వ్యాపారాన్ని కూడా అరికట్ట వచ్చుననే అభిప్రాయంతో ప్రెస్ కమీషన్ వారు ఈ సూచనలు చేశారని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికి రాకపోయిందని, సభలో జరిగిన చర్చలు, సరైన నిర్ణయానికి రావడానికి సహాయపడగలవని అన్నారు.

ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించిందని, దానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం తయారవుతున్నవని కూడా సమాచార శాఖా మంత్రి ప్రకటించారు. ఈ బిల్లును త్వరలోనే సభవారికి అందజేయగలననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రెస్ కౌన్సిల్‌వల్ల ప్రభుత్వానికి ఎంతో సహాయం జరగగలదని కూడా చెప్పారు.

న్యూస్ ప్రింట్ వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించాలనే సూచనను గురించి ప్రస్తావిస్తూ, దేశంలో న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరీని నెలకొల్పడానికి, దీనికి సంబంధం వున్నది కనకనే ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోయిందని అన్నారు దేశంలో ఎంత న్యూస్ ప్రింట్ దిగుమతి కాగలదు, విదేశాలనుంచి ఎంత దిగుమతి చేయవలసి వుంటుంది తెలుసుకోవలసివున్నదని అంటూ ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం శ్రద్ధగా పరిశీలిస్తున్నదని అన్నారు.

ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో పైన జరిగిన విమర్శలకు సమాధానం చెబుతూ, వాస్తవిక విషయాలను ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వంపైన వుందని, దానికి ఎవ్వరూ కాదనరని, ప్రభుత్వాన్ని ప్రతిపక్షం విమర్శించినప్పుడు, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత, హక్కు ప్రభుత్వానికి వుందని నొక్కి వక్కాణించారు. మంత్రుల ప్రకటనలను ప్రచారం చెయ్యే విషయంలో పత్రికలకు పూర్తి స్వేచ్ఛవుందని, దీనితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

వార్తా సంస్థలు

న్యూస్ ఏజెన్సీలు సరిగా వ్యవహరించడం లేదనే విమర్శను తాను అంగీకరించనని, ఉదాహరణకు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు, రాయిటర్స్‌నుంచి విడిపోయి, స్వశక్తిమీద ఆధారపడడానికి చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయమైనవని అన్నారు. "క్లయింటు" అందరితో వ్యవహరించినట్లుగానే న్యూస్ ఏజెన్సీలతో కూడా ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. పి. టి. ఐ. ని పబ్లిక్ కార్పొరేషన్‌గా మార్చు చేయాలని కమీషన్ చేసిన సూచనను దాని వాటాదార్లకు తెలియజేశామని, ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగినది చేస్తుందని, చివరకు న్యూస్ ఏజెన్సీల విషయంలో ప్రయోజనకరమైన ఏర్పాట్లు జరగగలవనే విశ్వాసాన్ని తెలియజేశారు. న్యూస్ ఏజెన్సీల వాటాదార్లే తగిన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని అన్నారు. న్యూస్ ఏజెన్సీలు తమకు తాముగా కొన్ని చర్యలు తీసుకొనేవరకు, ప్రెస్ కమీషన్ సూచించిన హెచ్చు మొత్తాలను పి. టి. ఐ. కి ప్రభుత్వం చెల్లించదని కూడా వివరించారు.

(మిగతా 6 వ పేజీలో)

'మెషిన్‌టూల్ ఫ్యాక్టరీలపై బ్రిటిష్ నిపుణుని విమర్శ నిష్పక్షపాతమైంది కాదు'

—పార్లమెంటులో త్యాగి సమాధానం

న్యూఢిల్లీ, ఆగస్టు 22—

కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవసాయమంత్రి శ్రీ మహావీర్ త్యాగి నేడు పార్లమెంటులో ఒక అత్యవసర ప్రశ్నకు సమాధానం చెబుతూ, అంబర్‌నాథ్, జలహళ్ళిలలోని రెండు ప్రభుత్వ యంత్ర పరికరాల కార్ఖానాలను గురించి కొలంబో ప్రణాళిక నిపుణుడు మిస్టర్ జె. డి. స్కైఫే చేసిన విమర్శలు పక్షపాత పూరితమైనవని, సహేతుకమైనవి కావని అన్నారు.

శ్రీ త్యాగి శ్రీ కామ్లీవాల్ ప్రశ్నకు పై విధంగా అన్నారు.

తర్వాత వేసిన అనుబంధ ప్రశ్నలకు— అంబర్‌నాథ్ ఫ్యాక్టరీ కార్యకలాపాన్ని వివరించిన గడచిన సంవత్సరం ఆడిట్ రిపోర్టుకు ప్రత్యేకంగా సంబంధించిన అనుబంధ ప్రశ్నలకు శ్రీ త్యాగి సమాధానం చెబుతుండగా రక్షణశాఖా మంత్రి డాక్టర్ కె. ఎన్. కట్జూ అడ్డుతగిలి, ఆయుధ పరికరాలలో వ్యయం పొదుపుకు తక్షణావసరమేది పెద్ద లక్ష్యమని, ఒక్క రోజులో సాధించబడేది కాదని అన్నారు. పథకం ఓపిక చూపాలని, ఈ లక్ష్య సిద్ధికోసం సంవత్సరాలు తరబడి వేచివుండాలని అన్నారు.

బ్రిటిష్ యంత్ర పరికరాల కార్ఖానాలో సంబంధమున్న మిస్టర్ స్కైఫే ఈ ఫ్యాక్టరీలు సరిగా పని చేయడం లేదని ఇంజనీరింగ్ కెపాసిటీ సర్వేకు తెలిపాడని, ఈ సర్వేను కొలంబో ప్రణాళిక కింద ఇండియా వాణిజ్య శాఖ ఇంజనీరింగ్ కెపాసిటీ సర్వే కమిటీకి తోడ్పడడం కోసం నియమించిందని శ్రీ త్యాగి అన్నారు.

ఈ ఫ్యాక్టరీలో నియమించబడిన స్విస్ నిపుణుల విషయంలో ఈ బ్రిటిష్ నిపుణుడు తనసివేదికలో స్విస్ నిపుణులు తమ నైపుణ్యాన్ని భారతీయులకు తెలపరేదని వ్రాశారని అన్నారు.

శ్రీ కామ్లీవాల్: అంబర్‌నాథ్‌లో వున్న ఫ్యాక్టరీ కేవలం యంత్ర పరికరాలను మాత్రమే కాని, యంత్ర పరికరాల నిర్మాణం కార్ఖానా కాదని స్కైఫే చేసిన వ్యాఖ్యలో నిజమేమైనా వుందా? కాని నిజమైతే యంత్ర పరికరాల తయారీలో భారతీయులకు నిజమైన శిక్షణ వుండదన్నమాట.

శ్రీ త్యాగి: ఈ ఫ్యాక్టరీ నెలకొల్పడానికి ముందే ఇది నిరుపయోగం కాగలదని స్కైఫే అన్నారు. ఈయన ఇంగ్లండులోని యంత్ర పరికరాల కార్ఖానా యజమానుల భావాన్ని ప్రకటిస్తున్నారు. అంబర్‌నాథ్ కార్ఖానా ఎలాంటి యంత్ర పరికరాలనైనా తయారుచేయగలదని తెలిసికూడా స్కైఫే ప్రభుత్వం కంటే ప్రైవేటు సంస్థ యంత్ర సామగ్రిని తయారు చేయడం పుచితమని సూచించారు. ఆయన చేసిన సూచనలు కొన్ని ప్రభుత్వం ఆమోదించ వలసిన హోరంగా వున్నాయి. కనుక స్కైఫే రెండు ఫ్యాక్టరీలను గురించి చేసిన విమర్శ పరిశీలన పరిధిలోనిది కాదు. ఈ ఫ్యాక్టరీల నిర్మాణం విషయంలో భారత ప్రభుత్వం భారతీయులకు శిక్షణ ఇవ్వడం విషయమై ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.

ప్రెసిడెంట్ ప్రసాద్ సోమవారం ఉదయం నాగపూర్ చేరారు.

తిరుమల-తిరుపతి దేవస్థానములు, తిరుపతి

నోటీసు

శ్రీ బాలాజీ శ్రీ వేంకటేశ్వరుల వార్షిక బ్రహ్మోత్సవం తిరుపతి – తిరుమల కొండ (ఆంధ్రరాష్ట్రం)పై 19-9-55నుంచి 27-9-55 వరకు జరుగును. ఉత్సవంలో ముఖ్యమైన రోజులు యివి:

19-9-55	సోమవారం	—	ధ్వజారోహణం
23 9-55	శుక్రవారం	—	గరుడవాహనం
26-9-55	సోమవారం	—	రథోత్సవం

సం. సి. అన్నారావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

కాఫీ బోర్డు

పూల్ వేలములు, లోకల్ వేలములు - సెప్టెంబర్ 1955

పూల్ కాఫీ వేలములు 1955 సెప్టెంబర్ 13 వ తేది మంగళవారమునాడు కోయంబత్తూరులో మాత్రమే జరుగును.

పూల్ వేలముల ఫలితములు అదే స్థలమున 1955 సెప్టెంబర్ 17 వ తేదిని గాని, ఆ లోపుగా గాని ప్రకటించబడును.

లోకల్ వేలములు

1.	తంజావూరు	13-9-55	మంగళవారము
2.	కొట్టాయం		
3.	మైసూరు	14-9-55	బుధవారము
4.	బెంగుళూరు	15-9-55	గురువారము
5.	తిరుచునాపల్లి		
6.	మధుర		
7.	మద్రాసు	23-9-55	శుక్రవారము
8.	బళ్లారి	26-9-55	సోమవారము
9.	పాలంకోట		
10.	గుంటూరు		

లోకల్ వేలముల ఫలితములు సాధ్యమైనచో ఆ రోజునగాని, మరునాడు గాని వేలం వెంటనువచ్చ ప్రకటించబడును.

సై-ఆర్డర్,

బెంగుళూరు, 20-8-55.　　ఎమ్ ఆర్ పార్థసారథి, డిప్యూటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసరు.

సదరన్ రైల్వే

టెండరు నోటీసు

దిగువ పేర్కొనబడిన నిర్మాణాలకు అవసరమైన కార్యక్రమాలను టెండర్లు నిర్వహించడానికి దిగువ పేర్కొన్న తేదీలలో ప్రత్యేకం సీలు చెయ్యబడిన టెండర్లను చీఫ్ ఇంజనీర్ సూపరింటెండెంట్ చే (క్యాటరింగ్ బ్రాంచి), సదరన్ రైల్వే, పార్క్‌టౌన్, మద్రాసు-3 కోరబడినవి.

సీరియల్ నెంబరు	స్టేషను పేరు	పొరవాటుల్ల రిఫ్రెష్‌మెంట్ రూము	కింది తేదీనుంచి ఒక ఏడాది పాటు కాంట్రాక్టు కాలము
1.	పాలు	వెజిటేరియన్ రిఫ్రెష్‌మెంట్ కార్నర్, పూనా	1-10-55
2.	పాలు	బెంగుళూరు	1-10-55
3.	వెన్న కాఫీ చెయ్యి	హుబ్లీ	1-10-55
4.	డిటో	[illegible]	1-10-55
5.	డిటో	బెజవాడ	1-10-55
6.	డిటో	[illegible]	1-10-55

2. ఒక్కొక్క టెండరు ఫారము కొరకు రూపాయలు చెల్లించి టెండర్ ఫారములు కొనుక్కోవాలి. ఈ సొమ్మును చీఫ్ కాషియర్‌కు, సదర్న్ రైల్వే, పార్క్‌టౌన్, మద్రాసు-3. స్వయంగా యిచ్చిగాని లేదా పంపిగాని ఈ ఫారమును తీసికోవచ్చు.

3. టెండర్ ఫారములు ట్రాన్స్‌ఫరబుల్ కావు. వాటి డబ్బు తిరిగి వాపసు చెల్లించబడదు. 7-9-55 వాకు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఈ టెండర్ ఫారములు విక్రయించబడవు. [illegible]

4. [illegible] 13-9-55 మధ్యాహ్నం మూడు గంటల [illegible] 13-9-55 టెండర్లు 16-9-55 మధ్యాహ్నం 3-00 గంటలకు [illegible] తెరువబడును.

5. టెండర్ ఫారాలకు [illegible] పోస్టల్ ఆర్డర్లు/డిమాండ్ డ్రాఫ్ట్‌లు అంగీకరించబడవు. ఈ సొమ్మును చీఫ్ కాషియర్, సదర్న్ రైల్వే, మద్రాసుకు పంపాలి. చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్, సదర్న్ రైల్వే, మద్రాసు సంతకం చేసిన [illegible]

6. టెండర్ ఫారములో [illegible] టెండర్ ఫారములు [illegible]

పరం: [illegible]

మద్రాసు, 19-8-55.　　చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్.

వ్యవసాయములో

ది ఫోర్-వీల్‌డ్రైవ్ విల్లీస్ జీప్

Jeep

ప్రపంచములో కెల్ల అతిఘనమైన చిన్న వాహనము

మహేంద్ర అండ్ మహేంద్ర లి.

బొంబే ★ కలకత్తా ★ ఢిల్లీ ★ మద్రాస్

డీలరు | సుందరమ్ మోటార్స్ లిమిటెడ్, మౌంటు రోడ్డు, మద్రాసు-2.

ESMM-462A/A

ఉద్యోగులు

తిరుపతి, ఆగస్టు 19 — శ్రీ వి. ఎస్. రాజుగారు సెలవు ముగిసిన తర్వాత గుంటూరులో సిరామిక్ ఎక్స్‌పర్ట్‌గా నియమింపబడతారు.

తెనాలి మునిసిపల్ కమిషనర్ శ్రీ బి. సుబ్రహ్మణ్యేశ్వరరావుగారు హెల్త్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పర్సనల్ అసిస్టెంటుగా తాత్కాలికంగా నియమింపబడినారు.

శ్రీ వి. ప్రకాశరెడ్డిగారు శ్రీ టి. కైలాసరావుగారి స్థానే హెడ్ అసిస్టెంటు ఆయిల్ సీడ్స్ స్పెషలిస్టుగా నియమింపబడినారు. శ్రీ టి. కైలాసరావుగారు అనకాపల్లి చెరకు కేంద్రం సూపరింటెండెంటుగా నియమింపబడినారు.

రాజమండ్రిలోని గవర్నమెంట్ ట్రెయినింగ్ (మెన్) కాలేజీలో అసిస్టెంటు లెక్చరర్ కుమారి తె. [illegible] రాజమండ్రిలోని గవర్నమెంట్ ట్రెయినింగ్ (ఉమెన్) కాలేజీలో తాత్కాలికంగా లెక్చరర్‌గా నియమింపబడ్డారు.

గుంటూరులోని గవర్నమెంట్ (ఉమెన్) ఆర్ట్సు కాలేజీలో టెంపరరీ లెక్చరర్ కుమారి [illegible] రాజమండ్రిలోని గవర్నమెంట్ (ఉమెన్) ట్రెయినింగ్ కాలేజీలో లెక్చరర్‌గా బదిలీ చేయబడ్డారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అసిస్టెంట్ ఇంతవరకు శ్రీ బి. త్యాగరాజులు సెలవు మంజూరు చేయబడింది. ఈయన సెప్టెంబర్ 6 వ తేదీన సర్వీసునుంచి రిటైర్ అవుతారు.

ఈ దిగువ పేర్కొన్న సూపర్‌వైజరు జూనియర్ ఇంజనీర్లు మొత్తం 22 మంది హైవేస్ శాఖలో తాత్కాలికంగా అసిస్టెంట్ ఇంజనీర్లుగా నియమింపబడ్డారు.

శ్రీయుతులు బి. రామమూర్తి, ఎం. ఏ. హుస్సేన్, ఎస్. మల్లికార్జునుడు, వి. గంగిరెడ్డి, ఎం. ప్రకాశరావు, యు. వెంకటేశ్వరరావు, వి. వెంకటరాజు, జి. చలపతిరావు, కె. సూర్యనారాయణ, వి. నరసింహారావు నాయుడు, ఎం. మల్లేశ్వరరావు, జి. జె. పీటర్, వి. సీతారామయ్య, బి. వెంకటసుబ్బారావు, ఒ. సుబ్బారాయుడు, షేక్ మహమ్మద్ గులాం దస్తగిరి, ఎం. సుబ్బరాజు, తె. వి. రమణారావు, వి. వి. హెచ్. లక్ష్మీనారాయణ, కె. వీరన్న, వి. వి. రామలింగారెడ్డి.

గుంటూరులోని అడిషనల్ జిల్లా జడ్జి మిస్టర్ ఎం. ఎనోక్ విశాఖపట్నంలో పారిశ్రామిక ట్రిబ్యునల్‌గా నియమింపబడ్డారు.

శ్రీ పి. మోహనరావు నాయుడు గుంటూరులో అసిస్టెంట్ సెషన్స్ జడ్జిగా నియమింపబడ్డారు.

విశాఖపట్నం జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ ఎం. జయానందం కాకినాడలో ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు. ఈ స్థానంలో వున్న శ్రీ ఎం. నాపినీడు ఆగస్టు 13 వ తేదీనుంచి ఒక నెల రోజుల పాటు సెలవు మంజూరు చేయబడింది.

అనంతపురం జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ ఎన్. నారాయణస్వామి కర్నూలులో అసిస్టెంట్ డెవెలప్‌మెంట్ కమిషనర్‌గా నియమింపబడ్డారు.

కడపజిల్లాలో స్పెషల్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ శ్రీ బి. నరసింగరావు అనంతపురంజిల్లా ప్లానింగ్ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు.

లోకల్‌ఫండ్ అక్కౌంట్స్ జిల్లా ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎస్. ఎస్. సుబ్బరామయ్య ఆగస్టు 18 వ తేదీ నుంచి శ్రీ వి. రామయ్య స్థానే లోకల్ ఫండ్ అక్కౌంట్స్ అసిస్టెంట్ ఎగ్జామినర్‌గా పనిచేస్తారు.

చిత్తూరులోని తహసీల్దార్ శ్రీ కె. ఆర్. శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తారు. ఈ స్థానంలో వున్న మిస్టర్ ఖాసీం ముస్లిం వాక్ఫ్ కమిషనర్‌గా నియమింపబడ్డారు.

రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ ఎల్. సుబ్బయ్య మచిలీపట్నంలో అసిస్టెంట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తారు. ఈ స్థానంలో వున్న శ్రీ ఎం. సత్యనారాయణ అడిషనల్ అసిస్టెంట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తారు.

డిప్యూటీ కలెక్టర్ మిస్టర్ వి. జాన్ స్పెన్సర్ చిత్తూరులో అసిస్టెంట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తారు.

భద్రాచలంలోని రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ ఎస్. వెంకటస్వామినాయుడు విశాఖపట్నం జిల్లాలోని నరసాపట్నంలో జనరల్ డ్యూటీపై నియమింపబడ్డారు.

శ్రీ టి. లక్ష్మీపతి నాయుడు సెలవు అనంతరం గుంటూరు జిల్లా కలెక్టరుకు పర్సనల్ అసిస్టెంటుగా పని చేస్తారు. ఈ స్థానంలో వున్న మిస్టర్ లాలా మహమ్మద్ సర్వీసునుంచి రిటైర్ అవుతారు.


ఇండియాదేశపు సర్వోత్తమమైన సైకిల్ టైరు
సూపర్ ఇండియా
ఎరుపు రింగును గమనించుడు

ట్యూబులలో ఎందుకు
సీసాలలో కాకుండాను
? దినములుపరిశుద్ధము గాను చురుకుగాను ఉండును.
? పరిశుభ్రము కాజాలవు.
? వలసినంత త్రిప్పికొన విలుపుటచే ఆటి వచ్చుట రూఢీ.


నోపెయిన్ బామ్
తలనెప్పి, కండరముల నెప్పులు, గుండె జలుబులకు
కలకత్తా కెమికల్ వారి వస్తువు
దక్షిణ ఇండియా ఆఫీసు:
5/149, బ్రాడ్వే, మద్రాసు-1.

గోవాలో మాంగనీసు ఇనుము పరిశ్రమల బంద్

భారతీయ గని కార్మికులను ఇండియాకు పిలిపించే పక్షంలో గోవాకు రాగల మరికొన్ని అనర్థకాలలో ఒకటి

బెల్గాం, ఆగస్టు 22— పోర్చుగీసు ఇండియాపై ఆర్థిక నిర్బంధాలు కఠినతరం చేసే సందర్భంలో గోవాలోని గని కార్మికులు ఇండియాకు తిరిగి రావలెనని భారత ప్రభుత్వం భావించేటట్లయితే గోవాలో ప్రస్తుతం పనిచేస్తున్న భారతీయ గని కార్మికులందరికీ తాము ఉద్యోగావకాశాలు చూపగలమని బొంబాయి రాష్ట్ర గని యజమానుల సంఘం నేడు హామీ యిచ్చింది.

ఈ సంఘంలో సభ్యత్వం కల 24 మందికి బెల్గాం, కార్వార్, ధార్వార్ జిల్లాలలో మాంగనీసు గనులు వున్నవి. వాటిలో పని చేస్తున్న పదెనిమిది వేలమంది కార్మికులకు ఇండియా ప్రభుత్వం పిలుపు యిచ్చే పక్షంలో—ఇండియాలో తక్షణంగా ఉద్యోగవృత్తులు కల్పించగలమని సంఘాధ్యక్షుడు శ్రీ బి. ఎమ్. గొగటె వెల్లడించారు. కార్మికులు తమకు ఇబ్బందులు వుంటాయేమోనని కలత చెందవలసిన అవసరం లేదన్నారు.

గోవాలోని భారతీయ కార్మికులు ఇక అక్కడి గనులలో పని చేయవలదని కోరడానికి ఇండియా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు పత్రికలలో ప్రకటనలు వెలువడగానే బొంబాయి రాష్ట్ర గని యజమానులు నేడు బెల్గాంలో సమావేశమై మొదట పేర్కొన్న హామీ యిచ్చారు.

తమ నిర్ణయాన్ని ఆగస్టు 23 వ తేదీన ప్రధాని నెహ్రూకు బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయికి పంపుతున్నారు.

"గోవాలో మాంగనీసు, ఇనుము పరిశ్రమలు మూలపడుతవి"

శ్రీ బి. ఎమ్. గొగటె ఇంకా క్రింది విధంగా ప్రకటించారు:

"గోవా గనులనుంచి భారతీయ కార్మికులు వచ్చివేస్తే గోవాలో మాంగనీసు ఇనుము పరిశ్రమలు మూలబడి గోవా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తారుమారై పోగలదు. కొద్ది లక్షల టన్నుల ఇనుము, మాంగనీసు గోవానుంచి ఎగుమతి చెయ్యబడుతవి. ఆ గనుల నిర్వహణ పూర్తిగా భారతీయ కార్మికులపై ఆధారపడి వుంది. ఇనుము, మాంగనీసు ఎగుమతి చేస్తే గాని గోవా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోలేదు."

గోవాకు వెళ్ళే విదేశ నౌకల విషయంలో ఇండియా వైఖరి

రాజ్యసభలో ప్రధాని నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ ఆగస్టు 22—గోవాకు వెళ్ళవలసిన నౌకలను భారతీయ రేవు కార్మికులు బహిష్కరిస్తే, సరకుల రవాణా సరిచార్జీని తాము హెచ్చించగలమంటూ విదేశీ నౌకా సంస్థలవద్దనుంచి ఇండియాకు ఎటువంటి వర్తమానం చేరలేదని ప్రధాని పండిట్ నెహ్రూ నేడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. అటువంటి వార్త యేదైనా అందితే దానిపై చర్య గైకొనగలము. ఆ కంపెనీ ఓడలు యిక్కడికు రాకపోయినా మనకు నష్టంలేదని ఆయన అన్నారు.

అంతకు ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ ఎ. కె. చందా మిస్టర్ కాజీ కరీముద్దీన్ ప్రశ్నకు బదులు చెబుతూ, పోర్చుగీసు ఓడలు తన్న బొంబాయి మీదుగా గోవా వెళ్ళే నౌకలపై నిషేధం విధించాలని ప్రభుత్వం సంకల్పించలేదని తెలియజేశారు.

అయితే, బొంబాయిలోను, ఇండియాలోని ఇతర రేవులలోగల కార్మికులు మాత్రం గోవాకు వెళ్ళే నౌక ఏందు నిమిత్తమైనావరే ఇండియా రేవులలో ఆపడానికి తాము సహకరించజాలమని తమంత తాముగా తీర్మానాలు చేశారని అన్నారు.

గోవాకు సైనికులను, మందుగుండు సామగ్రిని చేరవెయ్యడానికి పోర్చుగీసు ప్రభుత్వం బ్రిటిష్ నౌకలను వినియోగిస్తున్నదా? అని ప్రశ్నించగా, 1954 నుంచి అలా వినియోగించడం లేదని శ్రీ చందా సమాధానమిచ్చారు.

గోవాపై రాజ్యసభలో త్వరలో చర్చ

డాక్టర్ రాధాకృష్ణన్ సూచన వివరాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 22—విదేశ వ్యవహారాలపై చర్చ జరిగే సందర్భంలో గోవా సమస్యను కూడా చర్చించే అవకాశం త్వరలో రానున్నట్లు నేడు రాజ్యసభలో చైర్మన్ డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ ప్రకటించారు.

"చిక్కులు లేని, రాబా అనుకూలమైన సమయంలో చర్చ జరుగగలదని కూడా ఆయన అన్నారు.

కమ్యూనిస్టు పక్షనాయకుడు శ్రీ భూపేశ్ గుప్తా మాట్లాడుతూ, గోవా సమస్యపై చర్చకు రాజ్యసభ నియమావళి అనుమతిస్తున్నా అధ్యక్షులు త్రోసిపుచ్చారని విమర్శించారు. సభా నాయకుడు గోవాపై రెండు ప్రకటనలు చేసివున్నారనే కారణంపైన తన ప్రతిపాదనను త్రోసిపుచ్చ వీలులేదన్నారు.

ఒక సమస్యపై త్వరలో చర్చ జరిగే అవకాశం వున్నప్పుడు ఆ సమస్యకు సంబంధించిన ప్రతిపాదనను త్రోసిపుచ్చడానికి సభ నియమావళి అనుమతిస్తున్నదని డాక్టర్ రాధాకృష్ణన్ సమాధానమిచ్చారు.

పార్లమెంటు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి అవకాశమివ్వకముందే ఇతర సమావేశాలలో గోవా సమస్యపై ప్రధాని నెహ్రూ వ్యాఖ్యలు చెయ్యరాదని శ్రీ గుప్త శ్రీ ముజుందార్ నొక్కిచెప్పారు.

ఎ. ఐ. సి. సి. అనధికార సభలో గోవాపై చర్చ

శ్రీ మాధవన్ నాయర్ వివరణ

తిరువేంద్రం, ఆగస్టు 21—గోవా సమస్యకు సంబంధించిన సమస్త విషయాలు సెప్టెంబర్ 3, 4 తేదీలలో న్యూఢిల్లీలో జరుగనున్న ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అనధికార సమావేశంలో చర్చింపబడగలవని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. పి. మాధవన్‌నాయర్ నేటి రాత్రి ఇక్కడ ప్రకటించారు.

పత్రికా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ, గోవావల్ల కాంగ్రెస్ వైఖరిని పునఃపరిశీలించవలసిన అవసరం లేదన్నారు.

గోవా స్వాతంత్ర్యోద్యమంలో భారతీయులు మూక ఉమ్మడిగా పాల్గొనడానికి కాంగ్రెస్ సమ్మతించదని ఆయన పునరుద్ఘాటించారు.

గోవా పరిస్థితిని అవగాహన చేసికోడానికై వివిధ రాజకీయ పక్షాల నాయకుల సమావేశం ఏర్పాటుచేయవలెనని శ్రీ ఏ. కె. గోపాలన్ సూచించినట్లుగా వెలువడిన వార్తలను ఆయన ప్రస్తావించి, కాంగ్రెస్ నాయకులు గోవా సమస్యపై ఇతర రాజకీయ పక్షాల నాయకులతో ఈ విరకే సంప్రతింపులు జరుపుతూ వున్నారన్నారు. (మ. వి.)

"గోవా ఇండియాలో అంతర్భాగం"

చైనా శాంతిసంఘం సందేశం

లండన్, ఆగస్టు 21—"గోవా విమోచనానికి ధర్మ సమ్మతంగా జరుగుతున్న మహోద్యమాన్ని" బలపరుస్తూ చైనా శాంతి సంఘం అఖిల భారత శాంతి సంఘానికి ఒక సందేశాన్ని పంపించినటు నేడు "న్యూ చైనా న్యూస్ ఏజెన్సీ" ప్రకటించింది.

ఈ సందేశంలో క్రింది విధంగా పేర్కొనబడినటు ఈ వార్తాసంస్థ వివరించింది:

"గోవా ఇండియాలోని అంతర్భాగం. గోవాను తమ మాతృదేశంలో విలీనం చేసుకోవడానికి భారత ప్రజలు న్యాయసమ్మతంగా కొనసాగిస్తున్న ఈ మహోద్యమానికి ఆసియా, ఆఫ్రికాలలోని మొత్తం ప్రపంచంలోని శాంతి ధర్మప్రియులైన ప్రజ లందరి సానుభూతి సహకారాలు పూర్తిగా లభిస్తున్నవి.

"ఈ విషయంలో 60 కోట్ల మంది చైనా ప్రజలు భారత ప్రజలకు సన్నిహితంగా నిలచి వారి పోరాటానికి హృదయపూర్వకంగా ఆశిస్తున్నారు.

"ఆగస్టు 15 వ తేదీన గోవాలో చాలామంది నిరాయుధులైన భారత సత్యాగ్రహులను అతిదారుణంగా హత్య చేశారు. ఈ పాశవిక చర్య మానవతకు, అంతర్జాతీయ ధర్మసూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా వున్నది. ఇందుకు ఆసియా ప్రజలు, పసిఫిక్ ప్రాంత ప్రజలు, మొత్తం ప్రపంచంలో శాంతి స్వాతంత్ర్యాలను కాంక్షించే ప్రజలు యావన్మంది కూడా ఆగ్రహావేశపరవశులవుతున్నారు."

డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు కాళహస్తి బోర్డు ఉన్నత పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపనోత్సవం జరిపినప్పటి ఫోటో

15 వ తేదీన ఏడుగురే చనిపోయినట్టు లిస్బన్ ప్రకటన

లిస్బన్, ఆగస్టు 20—ఆగస్టు 15 వ తేదీన దామన్‌లో ప్రవేశించిన రెండువేలమంది సత్యాగ్రహులను వెనుదిరిగిపోవలసిందిగా పోర్చుగీస్ పోలీసులు అనేకమార్లు హెచ్చరించారని, అయినా వారు లెక్కచెయ్యక ముందుకు రాసాగారని, అప్పుడు పోలీసు ఉద్యోగి విధిలేక ముందు మూడుసార్లు గాలిలోకి, అటు పిమ్మట ఆగు పృష్టిని తుపాకులు కాల్చగా ఒకరు చనిపోయారని పోర్చుగీస్ విదేశాంగ శాఖ నేటి నాక ప్రకటనలో పేర్కొన్నది.

ఆగస్టు 15 వ తేదీన గోవాలో పోర్చుగీసు పోలీసులు తుపాకులు కాల్చగా ఆరుగురు సత్యాగ్రహులు చనిపోయారని, 21 మంది గాయపడ్డారని కూడా దీనిలో తెలుపబడింది.

గోవాలో గెరిల్లా చర్యలు ప్రారంభం కానున్నవట

విప్లవం దావాగ్నిలా అలముకొనడంతో బుటకేసుల బెదురు

బొంబాయి, ఆగస్టు 22-గోవాలో హింసావిధానంలో జాతీయోద్యమం సాగించే ఒక వాక సంస్థ తమ శక్తిని చూపి, బుటకేసులను తరిమివేయడానికి తాడో పేడో తేల్చుకోడానికి సమాయత్తమౌతున్నట్లు ఇక్కడకు విశ్వసనీయంగా వార్తచేరింది.

గోవాలో అజ్ఞాతవాసంలో వుండి స్వాతంత్ర్యం సమరం సాగిస్తున్న యోధులు "గెరిల్లా చర్యలు" తీసుకొనడ ద్వారా పోర్చుగీసువారి పునాదులు పెకలించి వేయడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నట్లు కూడా తెలియవచ్చింది.

పోర్చుగీసు పోలీసులపైన, సైనికులపైన, కార్యాలయాలపైన జరుగుతున్న దాడులు అన్నతాధికారులలో బెదురు పుట్టించినవి. గోవానుంచి బిచాణాకట్టి పోవడానికి వారు రోజులు లెక్క పెట్టు కొంటున్నారు.

గోవా అంతటా విప్లవం దావాగ్నిలా అలముకొంటున్నది. వేలకొలది జాతీయవాదులు గోవా విముక్తికి తగు సమయం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. అగ్నిపర్వతం ఎప్పుడైనా బ్రద్దలు కావచ్చు.

భారతీయులు జరుపుతున్న సత్యాగ్రహ మహోద్యమం గోవా జాతీయ వాదులకు గొప్పగా ఉత్సాహమిచ్చి మరింతగా కార్యోన్ముఖులను చేస్తున్నట్లు తెలియ వచ్చింది.

త్వరలో మార్షల్ లా అమలు?

గోవాలో హింసా విధానంలో సాగుతున్న సమరం పోర్చుగీసు హడలగొట్టింది. తిరుగుబాటుదార్లను అణచివేయడానికి గోవాలో త్వరలో మార్షల్ లా అమలు కావచ్చునని భావించబడుతున్నది. ప్రజలు దీనికై నాతిగించి వున్నందువల్ల విప్లవం ఆకిదికి తట్టుకోలేక పోర్చుగీసువారు గోవానుంచే కాక, డయ్యూ, డామన్‌లనుంచి కూడా పరారుకావడం తథ్యమంటున్నారు. (యు. పి. ఐ.)

ఇండియా నావల జప్తుకు ఉత్తరువు

కార్వార్, ఆగస్టు 22—కార్వార్ తీరానికి మూడుమైళ్ళదూరంలో గల అంజెదివ్ దీవి ప్రాంతాలలో చేపలు పట్టుకునే ఇండియన్ నావలను జప్తు చెయ్యవలసిందని గోవా సైనిక దళాధిపతి ఉత్తరువు చేసినట్లు ఆజాద్ గోమంతక్ దళ్‌కు వార్త చేరింది.

3,600 మంది సత్యాగ్రహులలో 200 మంది కాంగ్రెసువారు

బెల్గాం, ఆగస్టు 22—గోవాసత్యాగ్రహం గురించి క్రింది వివరాలు వెల్లడింపబడినవి:

గోవా సత్యాగ్రహోద్యమంలో కాంగ్రెస్ అధికారరీత్యా పాల్గొననప్పటికీ ఆగస్టు 15 న మూహ సత్యాగ్రహంలో 200 మంది కాంగ్రెసు సభ్యులు పాల్గొన్నారు.

"[illegible]" శ్రీమతి సుచేతా [illegible] మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులారు.

శ్రీ ఎన్. జి. గోరే నాయకత్వాన గోవాలో మొట్టమొదటి సత్యాగ్రహదళం ప్రవేశించినప్పటినుంచి మొత్తం 3,848 మంది సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వీరిని కాక 1,000 మంది వలంటీర్లను బలిమిలాడి ఇళ్ళకు తిరిగి పంపవలసి వచ్చింది.

అమరవీరుల సంగతి అలా వుండగా మొత్తం 188 మంది వలంటీర్లు క్షతగాత్రులైనారు. వీరికి వారంపైగా హాస్పిటల్‌లో చికిత్స అవసరమైంది. వీరిలో 25 మందికి తుపాకి గుండు దెబ్బలు తగిలినవి.

పంజాబ్‌లో అమర వీరుల సంస్మరణ

అమృతసర్, ఆగస్టు 22—శాంతియుతులైన, నిరాయుధులైన సత్యాగ్రహులపై పోర్చుగీసువారు సాగిస్తున్న ఘోరదురంతాలకు నిరసనగా నిన్న పంజాబ్ అంతటా సభలు, ఊరేగింపులు జరుపబడినవి.

ఇక్కడ జరిగిన పెద్ద బహిరంగ సభలో గోవా అమర వీరుల పట్ల గౌరవ చిహ్నంగా ఒక నిమిషం సేపు నిశ్శబ్దం పాటించారు.

"అమరవీరుల పవిత్ర దేహంనుంచి ఏరులైపారే నెత్తురు వృథాకాదు. అది పోర్చుగీసు ఇండియా ప్రజలకు స్వాతంత్ర్యం సాధించి తీరుతుంది" అని వక్తలు నొక్కి చెప్పారు.

ఆంధ్రవిద్యార్థి వీరులకు జోహార్లు

విజయవాడ, ఆగస్టు 21—గోవా స్వాతంత్ర్యోద్యమంలో ఆత్మ బలిదానంచేసిన విద్యార్థి వీరులు శ్రీ సూరి శీతారామం, శ్రీ [illegible] జగన్మోహనరావుగార్లకు జోహార్లు అర్పించి, ఆ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకు, స్నేహితులకు, బంధువులకు హృదయపూర్వకమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి శ్రీ ఆర్. జె. మోహన్‌దాస్‌గారు ప్రకటన చేశారు.

నిన్న యిక్కడ చెయిర్మన్ శ్రీ పోతిన గణపతిరావు పాత్రుడుగారి అధ్యక్షతను సమావేశమైన విజయవాడ మునిసిపల్ కౌన్సిల్ గోవా స్వాతంత్ర్య సమర వీరులకు జోహార్లు అర్పించింది. గోవాలో పోర్చుగీసు పరిపాలకులు సల్పిన కిరాతక చర్యలను నిరసిస్తూ ఆ కౌన్సిల్ తీర్మానించింది. గోవా స్వాతంత్ర్య వీరుల గౌరవార్థం కౌన్సిల్ సమావేశం వాయిదా వేయబడింది.

గోవాలో పోర్చుగీసు అధికారుల హత్యాకాండను నిరసించి, గోవా విముక్తి సాధనకై ప్రాణ లర్పించిన సత్యాగ్రహులకు జోహార్లు అర్పిస్తూ [illegible] రిక్రియేషన్ క్లబ్‌వారు తీర్మానించారు.

ఆకివీడులో సత్కారం

ఆకివీడు, ఆగస్టు 19—గోవానుంచి తిరిగి వచ్చిన సత్యాగ్రహుల గౌరవార్థం సర్దార్ హైస్కూలులో రాత్రి సుమారు 8 గంటలకు శ్రీ చింతా అంజనేయులుగారి అధ్యక్షత క్రింద బ్రహ్మాండమైన సభ జరిగింది.

శ్రీ గొట్టుముక్కల వెంకట్రామరాజు, శ్రీ పల్లి నరసింహారెడ్డి, శ్రీ కన్సెట్టి గణపతిరావు, కె. వి. శాస్త్రి, శ్రీ పాపోలు వెంకట్రాజు (ఆకివీడు మేజర్ పంచాయతి బోర్డు ప్రెసిడెంటు)గారు ఉపన్యసించారు. శ్రీ పాపోలు వెంకట్రాజుగారు తాము వెళ్ళిన సత్యాగ్రహుల పరిస్థితులు, రామం, జగన్మోహనరావులను స్మరిస్తూ విపులంగా తెలియజేశారు. ఈ క్రింది తీర్మానాలు ఆమోదించారు.

"గోవా సత్యాగ్రహ సమరంలో అసువులు గోల్పోయిన వీరపుత్రులకు జోహారులు అర్పిస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

గోవాకు స్వాతంత్ర్యం సాధించడానికి కఠినం చర్యలు తీసుకొనవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు.

"గోవాలో ప్రవేశించిన స్వాతంత్ర్యయోధులపై పోర్చుగీసు పోలీసులు జరిపిన రాక్షస చర్యలను తీవ్రంగా ఖండించారు. సభకు సుమారు మూడు వేల మంది హాజరైనారు.

మహబూబాబాద్‌లో సానుభూతి చిహ్నంగా నిరాహారదీక్ష

మహబూబాబాద్, ఆగస్టు 21 — ఆగస్టు 15 వ తేదీన భారతదేశములో గోవాను విలీనం గావించుటకు నిరాయుధులుగా వెళ్ళి బుటకేసు సామ్రాజ్యవాదుల దుష్కృత్య కాల్పులకు బలియైన సోదర భారతీయుల ఆత్మశాంతికి, గోవాలో సత్యాగ్రహం కొనసాగిస్తున్న సత్యాగ్రహులకు విజయం [illegible] గాంధీ విగ్రహంవద్ద శ్రీ [illegible] 24 గంటలు నిరాహారదీక్ష సాగించారు.

నేడు 7 గంటలనుండి పట్నాన ప్రముఖులైన శ్రీ యన్. మధుసూధన రెడ్డిగారు, వర్తకులైన శ్రీ బోనగిరి అప్పయ్యగార్లు మరి ఇరువురు నిరశనదీక్ష సాగిస్తున్నారు. ఇంకా చాలామంది నిరశన దీక్షలు సాగించుటకు సిద్ధపడుతున్నారని తెలుస్తున్నది.

స్థానిక విద్యార్థులు బుటకేసుల సత్యాగ్రహంపై అవలంబిస్తున్న విధానములను ఖండిస్తూ, సాలాబార్, నిరంకుశ నినాదములతో బ్రహ్మాండమైన ఊరేగింపు జరిపారు. టీచర్ అసోసియేషన్, వర్తక సంఘంవారు తాలూకా, పట్టణ కాంగ్రెసువారు, తదితర సంస్థలవారు కూడా వేలసంఖ్యలలో పాల్గొని, "గోవా జరూర్ లేంగే" అనుచూ ఈ ఊరేగింపులో ప్రతివారు పాల్గొన్నారు.

మానుకోట తాలూకా స్టేషన్ కే సముద్రంలో శ్రీ మామిండ్లపల్లి లక్ష్మీనారాయణగారు గోవాలో ప్రవేశించిన సత్యాగ్రహులకై విజయం కలుగవలయునని భగవంతుని ప్రార్థిస్తూ, గాంధీ విగ్రహంవద్ద నిరాహారదీక్ష సాగించారు.

[illegible] సహకార సంఘ అధ్యక్షుడు శ్రీ డి. సుర్వేష్‌గారు, స్థానిక గంగా పుత్రులు కలిసి పోర్చుగీసు ప్రభుత్వం బుటకేసులు అవలంబిస్తున్న నిరంకుశత్వమును ఖండిస్తూ, 18 వ తేదీన మత్స్య విక్రయశాలలను, మత్స్యములను అమ్మకుండా చెరువులలో చేపలు పట్టకుండా [illegible] జిల్లాలోయున్న గంగా పుత్రులకు తెలుపబడింది. గంగాపుత్రులు బుటకేసుల స్వాతంత్ర్యంలో నున్న గోవాను సాధించనంతవరకు ప్రతిజ్ఞ చేసినటు తెలియవున్నది.

గోవా నిరసన దినంనాడు అల్లర్లు

పాకిస్తాన్‌కు ఇండియా విచార ప్రకటన

కరాచీ, ఆగస్టు 22—గోవా హత్యాకాండ నిరసన దినంనాడు బొంబాయిలో పాకిస్తాన్ పతాకానికి అవమానం జరిగినందుకు భారత ప్రభుత్వం విచారం ప్రకటిస్తూ వ్రాసిన లేఖ నేడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అందిందని పాక్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

గోవా నిరసన దినంనాడు బొంబాయిలోని ఒక్క పాకిస్తాన్ ప్రతినిధి కార్యాలయంలోనే కాక ఇతర విదేశ ప్రతినిధుల కార్యాలయాలలోను జరిగింది గనుక ఈ దుర్ఘటన విషయమై పాకిస్తాన్ ప్రజలు రెచ్చిపోరని ఆశిస్తున్నట్లు కూడా భారత ప్రభుత్వ ప్రకటనలో తెలుపబడిందని, పాకిస్తాన్ ప్రతినిధి కార్యాలయానికి నష్టం కలిగి వుంటే నష్టపరిహారం యివ్వబడుతుందని కూడా ఈ ప్రకటనలో హామీ ఇవ్వబడిందని ప్రభుత్వ ప్రతినిధి అన్నారు.

బొంబాయిలోని పాకిస్తాన్ ప్రతినిధి కార్యాలయంలో ప్రదర్శకుల ముట్టడివల్ల నష్టమేమీ కలుగలేదు గనుక పరిహారం కోరే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.

జాతీయ పతాకంపట్ల భక్తి గౌరవాలు

పండిట్ నెహ్రూ హెచ్చరిక

సీతాపూర్, ఆగస్టు 21—అంతర్జాతీయ వ్యవహారాలలో సమర్థంగా వ్యవహరించేటట్లు దేశాన్ని పటిష్ఠం చెయ్యడానికి కృషిచెయ్యవలసిందని ప్రధాని పండిట్ నెహ్రూ కాంగ్రెస్ సభ్యులను అర్థించారు.

యు. పి. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన యిలా అన్నారు:—

"దేశం పటిష్ఠం, భాగ్యవంతం అయినప్పుడు ప్రపంచ దేశాల గౌరవాన్ని, మన్ననను మనం పొందగలుగుతుంది.

"ఇండియా తన అభిప్రాయాన్ని నిర్భీకంగా ప్రకటిస్తున్నందువల్లను, క్రమేణా అభివృద్ధి చెందుతున్నందువల్లను దాని అభిప్రాయాలను ప్రపంచం మన్నిస్తున్నది. అందువల్ల ఇండియా పునర్నిర్మాణానికి కాంగ్రెస్ శ్రద్ధగా కృషిచెయ్యాలి.

"జాతీయ పతాకం విషయంలో యిటీవల కొన్ని శోచనీయ సంఘటనలు జరిగినాయి. బీహార్‌లో యిటీవల కొంతమంది దుండగులు, విద్యార్థులు కలిసి జాతీయ పతాకాన్ని తగులబెట్టారు. ఇంతకంటె ఒక దేశానికి జరిగే హీనావమానం మరొకటి వుండదు. ఇదే పని మరొక దేశ మేదైనా చేస్తే పెద్ద అంతర్జాతీయ సమస్యగా పరిణమించేది.

"మన జాతీయ పతాకాన్ని, విదేశాల జాతీయ పతాకాలను సగం వరకు దించాలని కొంతమంది నిర్బంధించడం ఇటీవల జరిగింది. ఏ దేశపు జాతీయ పతాకాన్ని అయినా ఎప్పుడు సగంవరకు దించాలో వారికి ఏ మాత్రం తెలియనట్టున్నది.

"జాతీయ పతాకాలను ఎగురవెయ్యడమనేది అంతర్జాతీయ ఆచారాల ప్రకారం జరుగుతూ వుంటుంది.

"కేంద్ర ప్రభుత్వం ఉత్తరువు చేసినప్పుడు తప్ప, మరెప్పుడు కూడా జాతీయ పతాకాలను సగం వరకు దించకూడదు. మామూలుగా జాతీయ పతాకాన్ని ఎగురవెయ్యడమనేది కూడా అంతర్జాతీయ ఆచారం ప్రకారం జరుగుతున్నదే. సామాన్యంగా కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు మాత్రమే జాతీయ పతాకాలను ఎగురవెయ్యడానికి అనుమతి వున్నది. జాతీయ దినోత్సవాలలో మాత్రమే అందరు దానిని ప్రతిష్ఠించవచ్చు.

యువజనులకు సలహా

పండిట్ నెహ్రూ నేడిక్కడ దాదాపు 50,000 మంది హాజరైన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అమలు నిమిత్తం తగు సాంకేతిక పరిజ్ఞానాన్ని యువజనులు అలవరచుకోవాలని కోరారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 22—ప్రధాని పండిట్ నెహ్రూ నేటి ఉదయం లక్నోనుంచి విమానంలో యిక్కడకు వచ్చారు. హోం మంత్రి పండిట్ పంత్ కూడా ఆయనతోపాటు వచ్చారు.

సోషలిస్టు వ్యవస్థలో విద్యా విధానం

ప్రొఫెసర్ హుమయూన్ కబీర్ వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 19—భారత ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి శ్రీ హుమయూన్ కబీర్ నేటి రాత్రి ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రసంగిస్తూ, ప్రజాస్వామ్య విధానం సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి దారి తీసినప్పుడే సార్థకం అవుతుందని, విద్యకు ఈ రెంటికి అవినాభావ సంబంధం వున్నదని వివరించారు.

ఆయన ఇంకా యిలా అన్నారు:

"ప్రజా స్వామ్యం ప్రజల హక్కులను బాధ్యతలను వీలైనంతవరకు సమీకరించడానికి ప్రయత్నిస్తుంది. ఇదివరలో ప్రతి సమాజంలోనూ వెనుకబడిన తరగతులకు ఎక్కువగా బాధ్యతలే దాని హక్కులంటూ వుండేవికావు.

"సోషలిస్టు వ్యవస్థలో అందరికి సమానావకాశాలు కల్పించబడి వుంటుంది. అందరికీ విద్యా సముపార్జనకు సమానావకాశం కల్పించినప్పుడే జీవితంలో అభివృద్ధికి సమానావకాశాలు కల్పించినట్లవుతుంది. స్వాతంత్ర్య ప్రాప్తి అనంతరం ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా రూపొందిన మన దేశంలో, సుమారు ఈ 10 ఏళ్ళలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య ఒక కోటినుంచి దాదాపు 2 కోట్ల 40 లక్షల వరకు పెరిగింది. మాధ్యమిక పాఠశాలలలోనూ, ఉన్నత విద్యాసంస్థలలోనూ విద్యార్థులసంఖ్య రెండింతలు అయింది. అయితే, ప్రాథమిక పాఠశాలల్లో చేరతగిన వయస్సుగల బాలబాలికలలో సగానికి సగం మంది ఇంకా విద్యాభ్యాసానికి నోచుకోలేదు. ప్రజలు తమ పౌరవిధులను బాధ్యతను సక్రమంగా నిర్వహించాలంటే కనీసం 14 ఏళ్ళ వయస్సు వచ్చేవరకైనా బాలబాలికలకు విద్య బోధన చేయాలి.

"ఉన్నతవిద్యా సముపార్జన ఆయా వ్యక్తుల స్వంత ఆదాయం మీదనే ఆధారపడివున్నంతవరకు దేశం నాయకత్వం ధనవంతులకే పరిమితం అయివుంటుంది. అందువల్ల నిర్బంధ ఉచిత విద్యావిధానాన్ని వీలైనంత అభివృద్ధి పరచడానికి, కాలపరిమితిని వీలైనంతవిస్తృత పరచడానికి సర్వేసర్వత్రా ప్రయత్నాలు జరుగుతున్నవి. సోషలిస్టు వ్యవస్థలో అందరికీ ఉచితంగా ప్రాథమికవిద్య బోధించడంతో పాటు, పుస్తకాలు, బట్టలు, ఆహారం కూడా సమకూర్చడానికి ప్రయత్నించాలి. ఇందుకు ప్రాతిపదికంగా, ఇండియాలో వెనుకబడిన తరగతులకు ప్రత్యేక ఉపకారవేతనాలు ఏర్పాటు చేయబడుతున్నవి. ఉపాధ్యాయుల స్థితిగతులను గురించి ప్రస్తావిస్తూ, ఉపాధ్యాయుల వృత్తి ఎంతో గౌరవ పాత్రమైనదని, ఈ వృత్తిలో ప్రతిభావంతులు చేరాలంటే, ముందుగా ఉపాధ్యాయుల జీతాలను పెంచడం అవసరమని, అన్నారు. నిరుద్యోగం వ్యాపించడం ఏ దేశంలోనైనా [illegible] హానికరమే. అందులోనూ విద్యావంతులు నిరుద్యోగులై వుండడం మరింత హానికరం. విద్యావంతులు నిరుద్యోగులైతే వారి ప్రవర్తన ఫలితంగా సమాజం అంతటా అనర్థాన్ని వ్యాపిస్తుంది. సోషలిస్టు సమాజ నిర్మాణానికి పూనుకొన్న ఇండియా వంటి దేశంలో అట్టి నిరుద్యోగానికి విలంగా అస్కారం లేదు. 14 ఏళ్ళ లోపు బాలబాలికలందరికీ నిర్బంధంగా చదువు నేర్పించేట్టయితే మరి కనీసం మరొక 20 లక్షలమంది ఉపాధ్యాయులు కావలసివస్తారు. ఇందుకు పరిశ్రమ ఇతర దశలలో కూడా ఉపాధ్యాయుల సంఖ్య వృద్ధి అవుతుంది."

సోషలిస్టు సమాజంలో అన్యోన్య సౌహార్ద సామరస్యాలు పెంపొందడం అవశ్యమనీ, ఇతరుల హక్కులను భంగించకుండా ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించాలనీ, ఇదే లక్ష్యంగా ఇండియా తన విధానాలను రూపొందించుకొంటున్నదని శ్రీ కబీర్ [illegible]

మద్రాసు-రంగూన్ స్టీమర్ సర్వీసు

తిరిగి ప్రారంభించడానికి సింధియా నిర్ణయం

మద్రాసు, ఆగస్టు 22—సింధియా కంపెనీ వారు మద్రాసు-రంగూన్ స్టీమర్ సర్వీసును వచ్చే ఆదివారంనుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.

"జలగోపాల్" నౌకయిందులు "సోనావతి" నౌక ఈ సర్వీసులో నడుస్తుంది. ఇది రేపు ఉదయం మద్రాసు చేరి, ఆగస్టు 28 వ తేదీన బయలుదేరి రంగూన్ వెళ్తుంది.

"జలగోపాల్" నౌకకు మరమ్మత్తులు అవసరమైనందున అది నిలిపివేయబడింది.

"సోనావతి" 500 మంది డెక్ ప్రయాణీకులు ప్రయాణంచేయగలరు. 1300 టన్నుల వరకు సరుకులు పట్టగలదు.

పజిల్స్ కంట్రోల్ చట్టం

సిద్ధపరచబడిందట

న్యూఢిల్లీ, ఆగస్టు 22—క్రాస్ వర్డ్ పజిల్సును కంట్రోలులో పెట్టడానికై కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని సిద్ధపరచినదనీ, ఈ సమావేశంలోనే అది చర్చకు పెట్టబడగలదని నేడు లోక్ సభలో డిప్యూటీ హోం మంత్రి శ్రీ దాతార్ ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రతించి మరికొన్ని మార్పులు చేసిందనీ, ఇప్పుడు చట్టానికి తుది రూపమివ్వబడిందనీ ఆయన వెల్లడించారు.

రుచికరమైన పదార్థాలు వండేది


తుషార్ విటమిన్లుగల వనస్పతితో
తుంగభద్ర ఇండస్ట్రీస్ లిమిటెడ్., కర్నూలు
పరిశుభ్రంచేయబడిన తుషార్ నూనెకూడా లభ్యం కాగలదు

మిల్క్ ఆఫ్ మెగ్నీషియా
మరొక ఐ.టి.ఎల్. ప్రొడక్టు


ప్రత్యహారి, విరేచనకారి.
ఉత్పత్తిదారులు:
ది మైసూర్ ఇండస్ట్రియల్ & టెస్టింగ్ లేబొరేటరీ లి., మల్లేశ్వరం, బెంగుళూరు.
తెలుగు డిపో:
నెం 37, తంబు చెట్టివీధి, మద్రాసు-1.

రేడియో

(ఆగస్టు 25, గురువారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 ప్రారంభ వీణ; 7-0 (తె. వా), 7-15 మద్రాస్ బి వలె. 7-30 మద్రాస్ వలె. 8-0 (ఆం. వా). మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు — హిందీపాఠం: చేసిన దుర్మార్గమునకు ఫలితములు: జూలియస్ సీజర్ - ప్రసంగం; 1-0 మద్రాస్ బి వలె; 1-30 మద్రాస్ ఎ వలె; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాస్ ఎ వలె. 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు – విద్యార్థుల సమావేశం: పాఠశాలలలో ఆంధ్రభాష విధిగా నేర్పించవలెను — చర్చ; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు – వీటి ఉపయోగాలు గుర్తించుదాము: ప్రసంగం: (ప్రకృతిని ...) ఆటపాటలు; సాయంత్రం 5-30 మేడూరి నరసింహారావు (వీ); 6-0 సంగీతశిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం– విశేషమేమిటి? వందుకుర్తి ...: పాట; వ్యవసాయ గోష్ఠి; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం– గీతావళి: వి. బాలాత్రిపురసుందరి; 7-30 (స్వా. రి); 7-45 (రి); 8-0 ఆలయవాస్తు: గోపుర నిర్మాణం–ప్రసంగం: 8-15 క్లారినెట్, వేణువు: నిలయ విద్వాంసులు; 8-30 మేడూరి నరసింహారావు (వీ); 9-0 (ఆం. వా); 9-15 (రి) 9-30 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-30 మద్రాస్ సి. రఘుపతి (గా); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మహిళామండలి వెన్నెలలో పాట; స్త్రీలపాటలు: వెన్నెలపాటలు–ప్రసంగం, ఆముకొరులు—ప్రసంగం, జయ్యప్రద; మంగళం; 1-30 (రి); 1-40 (ఆం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం 5-30 వి. కె. కస్తూర్య (వా); 6-0 (ఆం. వా) – స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-25 రాజప్రసవనం (గా): 7-30 నిలయ విద్వాంసుడు (క్లా); 8-0 ఓసం పదవపాటలు; 9-0 (ఆం. వా); 9-15 ప్రసంగం (ఆం): 9-30 (స్వా. రి); 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-15 (స్వా. రి); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (రి); 1-50(ఆం.వా); 1-40 (రి); 1-50(తె.వా); 2-0 నిలయ విద్వాంసుడు (వే); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్వా. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 (రి); 8-0 ఆలయవాస్తు: గోపుర నిర్మాణం–ప్రసంగం (విజయవాడనుండి రిలే): 8-15 రాగం, తానం, పల్లవి-చిత్తూర్ సుబ్రహ్మణ్యపిళ్లై (గా), బి. కె. విశ్వనాథశర్మ (వ), సి. కె. శ్యామసుందర్ (మృ); 9-30 కోటీశ్వర అయ్యర్-మేళరాగ కీర్తనలు: ఎస్. రాజం, సి. ఎస్. వైదేహి, జి. ఎస్. దడపాణి (వీణ); 10-0 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా): 7-15 షేక్ కలీంసాహెబ్ (స): 7-45 గీత్; 8-0 (ఆం. హిం. వా); 8-30 ఎస్. కె. కర్నాడే (ఖ); 8-45 (ఘ. గీ); మధ్యాహ్నం 12-30 (రి); 1-0 స్త్రీసంచార్; 1-45 (రి); 1-50 (తె. వా); 3-45 పాఠశాలలకు – తెలుగువాఙ్మయ ప్రారంభదశ: అజ్ఞాతయుగము – ప్రసంగం: మన సంగీతవాద్యములు (ఫి); సాయంత్రం 5-30 ఎస్. కె. కర్నాడే (ఖ); 5-45 (ఘ). 6-0 (గీ. ఘ); 6-30 ప్రసంగం (ఆం); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ–(పిల్లలకు) కథ. 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ–హైదరాబాద్‌లో నిర్బంధ ప్రాథమిక విద్య–ప్రసంగం; శరీరపోషణ: విటమినులు, వ్యాధి నిరోధక పద్ధతులు–ప్రసంగం: మాతానంరక్షణ: ప్రసవానికి ముందు–ప్రసంగం: ఊరిబాని మట్టిపాటలు: 8-0 ఆలయవాస్తు: గోపుర నిర్మాణం — ప్రసంగం (విజయవాడనుండి రిలే); 8-15 (గీ. ఘ); 8-30 (స్వా. రి); 9-0 (ఆం. హిం. వా); 9-30 షేక్ కలీంసాహెబ్ (స); 10-0 సంగీత ప్రశ్నపత్రం; 10-30 ప్రసార సమాప్తి.

కర్నూలులో విపరీత వర్షం

దావాఖాన ఆవరణ ఇప్పటి కూలిపోయినవట

కర్నూలు, ఆగస్టు 22—గత శనివారం నాడు యిక్కడ విపరీతంగా వర్షం కురిసిన సందర్భంలో దావాఖాన ఆవరణ ఇప్పటి కూలిపోయినటు తెలియవచ్చింది. ఆ దావాఖాను తలదాచుకొనే నిమిత్తం ఇప్పుడు వెదుకుతున్నారు. కాని, వారి ప్రయత్నాలు నిష్ఫలమౌతున్నాయి. నిన్న ఇక్కడ తెరిపి యిచ్చింది. గత రాత్రి జల్లులుపడ్డాయి. జలమయమైన పల్లపు ప్రాంతాలలోని పరిస్థితులు క్రమేణా బాగుపడుతున్నాయి.



ఒంగోలు తాలూకా ప్రజా-సోషలిస్టు పార్టీ సమావేశం ఇటీవల జరిగినప్పటి ఫొటో

ఆంధ్ర సంస్కృతిని చిత్రించే గ్రంథం ప్రచురణ

ఫొటోగ్రఫిక్ ఎగ్జిబిషన్‌కు ప్రారంభోత్సవం చేస్తూ గవర్నర్ సూచన

రాజమండ్రి, ఆగస్టు 22—గవర్నర్ శ్రీ సి. యం. త్రివేది తన సతీమణి శ్రీమతి కుసుం త్రివేదితోను, సిబ్బందితోను కలిసి నేడిక్కడికి రైలులో వచ్చారు.

గవర్నర్ రైలు దిగగానే కలెక్టర్ శ్రీ కె. వి. మాధవ్‌గారు కరచాలనం చేశారు. కలెక్టర్ జిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ శ్రీనివాసులు నాయుడుగారిని తదితర జిల్లా అధికారులను, మునిసిపల్ చెయిర్మన్ శ్రీ పి. వీరభద్రరావుగారిని, అనధికార ప్రముఖులను గవర్నర్‌కు పరిచయం చేశారు.

గవర్నర్ అక్కడనుంచి విక్రమ హాలుకు యుగోస్లావియా ఫొటోగ్రఫిక్ ఎగ్జిబిషన్‌కు ప్రారంభోత్సవం చేయడానికి వెళ్లారు. ఈ ప్రదర్శనాన్ని రాజమండ్రిలోని ఆంధ్రఫొటోగ్రఫిక్ అసోసియేషన్‌వారు ఏర్పాటు చేశారు.

గవర్నర్ దంపతులకు మునిసిపల్ చెయిర్మన్ శ్రీ పి. వీరభద్రరావుగారు స్వాగతం చెప్పారు.

అనంతరం ఆంధ్ర ఫొటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ వి. బాపిరాజుగారు స్వాగతపత్రం చదివి గవర్నర్‌కు సమర్పించారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోను ఒక ఫొటోగ్రఫిక్ సొసైటీ వున్నదని, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు అయినతర్వాత ఆంధ్రరాష్ట్ర ఫొటోగ్రఫిక్ సొసైటీ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చెయ్యబడిందని, వ్యక్తుల స్వభావాలను, మానసికస్థితులను ఫొటోలద్వారా వ్యక్తపరచే విధానాన్ని ప్రోత్సహించడం ఈ సొసైటీ ముఖ్య లక్ష్యమని, యుగోస్లేవియా కాన్సలర్ మిస్టర్ మిండర్ విక్ సహాయంతో 166 చిత్రాలు గల ఈ ప్రదర్శనం ఏర్పాటుచెయ్యగలిగామని ఆయన తెలియజేశారు

యుగోస్లావియా కాన్సలర్ మిస్టర్ మి. దర్‌విక్ ప్రదర్శనకు ప్రారంభోత్సవం చెయ్యడానికి అంగీకరించివచ్చిన గవర్నర్‌కు వందన మాచరించారు. ఇండియాలో జరిగిన యిట్టి ప్రదర్శనాలలో యిది ఏడవదన్నారు. ఈ ప్రదర్శనంవల్ల ఆంధ్రులు యుగోస్లావియా ప్రజలు మరింత సన్నిహితులు కాగలరన్న ఆశాభావాన్ని ఆయన ప్రకటించారు.

గవర్నర్ ప్రదర్శనానికి ప్రారంభోత్సవం చేస్తూ సుందరవస్తువును ఉన్నది ఉన్నట్టుగా చిత్రించాలంటే సంప్రదాయం తెలిసివుండాలని, కొంతవరకు శిల్పవిద్యపైకూడా ఆధారపడ్డం అవసరమని చెప్పారు. ఆ లేఖ్యాలు గణనాతీతంగా వుండవని. ఉత్తమ చిత్రాలు చూడదలచుకున్నవారు అవి వున్న చోటికి వెళ్లి చూడవలసిందే గాని, సర్వజనులకు సులభంగా అందుబాటులో వుండవని గవర్నర్ అన్నారు. అన్ని కళలలోను ఫొటోగ్రఫీ ఒక విధమైన విప్లవం తీసుకవచ్చిందన్నారు ఫొటోగ్రఫీ వల్ల ప్రతివారు తాము వున్న చోటనే వుండి కళలను ఆనందించడానికి వీలు కలుగుతున్నదని ఆయన వచించారు. సంస్కృతి అభివృద్ధికి ఫొటోగ్రఫీని వినియోగించవచ్చునన్నారు.

మార్షల్ టిటో 1954 వ సంవత్సరం డిసెంబర్, జనవరి నెలలలో యిక్కడ మన మధ్య వున్నారని, మన ప్రధాని నెహ్రూ యుగోస్లావియాలో వారం రోజులు గడిపారని, వారిరువురి మైత్రివల్ల ఉభయ దేశాలకు అనుబంధం వృద్ధి చెందినదని, ఈ ప్రదర్శనం ఉభయ దేశ ప్రజలు పరస్పరం అర్థం చేసుకొనడానికి సహాయపడగలదని గవర్నర్ శ్రీ సి. యం. త్రివేది వక్కాణించారు.

ఈ ప్రదర్శనాన్ని బట్టి యుగోస్లావియా ఎంత అభివృద్ధి చెందినదీ తెలుస్తున్నదని, ఈ ఫొటోగ్రఫిక్ అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్రంవలెనే కొత్తగా ఏర్పడిందని, రాష్ట్ర వ్యాప్తంగా యిట్టి సంస్థలు ఏర్పాటు కావడంవల్ల అభివృద్ధి పొందడానికి వీలు కలుగుతుందన్నారు. ఈ అసోసియేషన్ ఆంధ్ర సంస్కృతి, ఆంధ్ర జీవనం, ఆంధ్ర కళలను వివరించే గ్రంథం ప్రచురించవలసిందిగా శ్రీ సి. యం. త్రివేది సూచించారు. ఇది అసోసియేషన్ వారు తలచుకుంటే సాధ్యం కాని పని కాదన్నారు.

రాజమహేంద్రవరం ఆంధ్ర సంస్కృతికి రాజధాని కనుక ఈసూచన చేస్తున్నానన్నారు.

మునిసిపల్ చెయిర్మన్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

ఆంధ్రరాష్ట్రానికి యంత్రసామగ్రిసప్లయి

కర్నూలులో ఫ్రెంచి ట్రేడ్ కమిషనర్ చర్చలు

కర్నూలు, ఆగస్టు 22—రాష్ట్రంలో హైడ్రో-ఎలెక్ట్రిక్ పథకాల అమలుకు, కొత్త పంచదార ఫ్యాక్టరీల స్థాపనకు అవసరం కాగల యంత్ర పరికరాలను ఫ్రాన్సు నుంచి సప్లయి చేయడానికి గల అవకాశాలను గురించి దక్షిణ భారతంలో ఫ్రెంచి ట్రేడ్ కమిషనర్ మిస్టర్ జీన్ కోరుమాంచె ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వాధికారులతో చర్చలు జరిపారు.

ఇంతకు పూర్వం మాచ్‌ఖండ్ హైడ్రో-ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన చిన్న చిన్న యంత్ర పరికరాలను ఫ్రాన్సు సప్లయి చేసిందని, నాగార్జునసాగర్ హైడ్రో-ఎలెక్ట్రిక్ ప్రాజెక్టువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు అవసరమయ్యే యంత్రాలను కూడా ఫ్రాన్సు సరఫరా చేయగలదని ట్రేడ్ కమిషనర్ పేర్కొన్నారు.

ఫ్రాన్సుతో ఆంధ్ర రాష్ట్రానికి ఇదివరకే వర్తక సంబంధాలు ఏర్పడ్డాయి. ఆంధ్రరాష్ట్రం నుంచి ఫ్రాన్సుకు మాంగనీసు ఖనిజం ఎగుమతి చేయబడుతున్నది.

కర్నూలునుంచి పి. టి. ఐ. విలేకరి ఇంకా యిలా వ్రాస్తున్నారు.

ఫ్రెంచి ట్రేడ్ కమిషనర్ నేడిక్కడ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి హైడ్రో-ఎలెక్ట్రిక్ జనరేటింగ్ సెట్లను, టర్బైన్లను సప్లయి చేయగలదని, రాష్ట్రంలోని మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకు ఇతర ప్రాజెక్టులకు ట్రాన్స్ ఫార్మర్స్, స్విచ్ గేర్స్ సప్లయి నిమిత్తం చిన్న చిన్న మొత్తాలలో ఫ్రెంచి కంపెనీలకు ఇదివరకే ఆర్డర్లు వచ్చాయని తెలియజేశారు.

ఆంధ్రరాష్ట్రంలో సహకార విధానంపై ప్రారంభించనున్న కొత్త చక్కెర ఫ్యాక్టరీలకు అవసరం కాగల యంత్ర పరికరాలను కూడా ఫ్రాన్సు సప్లయి చేయగలదని, పంచదార ఫ్యాక్టరీలకు యంత్ర సామగ్రి సప్లయి చేయడానికి ఫ్రాన్సుతోపాటు బ్రిటన్, జర్మనీ, జెకొస్లోవేకియా, జపాన్ దేశాలు కూడా టెండర్లు అందజేశాయని ఆయన అన్నారు.

ఆంధ్రలోని పరిశ్రమలతో ఫ్రెంచి కంపెనీలు ఇదివరకే వర్తక సంబంధాలను నెలకొల్పుకొనినవని, విశాఖపట్నంలోని హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రానికి ఒక ఫ్రెంచి కంపెనీవారు కన్ సల్టింగ్ ఇంజనీర్లుగా వున్నారని, విశాఖపట్నం హార్బరులో డ్రెడ్జింగ్ పనులను నిర్వహించడానికి మరొక ఫ్రెంచి కంపెనీ నియుక్తమైనదని, ఆంధ్రనుంచి ప్రస్తుతం ఫ్రాన్సు మాంగనీసు ఖనిజాన్ని దిగుమతి చేసుకొంటున్నదని, ఫ్రాన్సుతో పొగాకు వ్యాపారానికి కూడా మంచి అవకాశాలు కలవని, ఫ్రాన్సులో సిగరెట్ల పరిశ్రమను ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తున్నదని, ఆంధ్రలోని పొగాకు ఉత్పత్తిదారులు పారిస్‌లోని ఇండియా రాయబార కార్యాలయానికి చెందిన వాణిజ్యశాఖ కార్యదర్శి ద్వారా ఫ్రాన్సు ప్రభుత్వంతో వర్తక సంబంధాలను ఏర్పరచుకోవచ్చునని ఫ్రెంచి ట్రేడ్ కమిషనర్ పేర్కొన్నారు.

500 గాలన్‌ల సారా పూట జప్తు

పది మంది అరెస్టు

మండపేట, ఆగస్టు 19—19 వ తేదీన రాజమండ్రి డిప్యూటీ ప్రొహిబిషన్ ఆఫీసర్ సత్యనారాయణగారు, అసిస్టెంటు ప్రొహిబిషన్ ఆఫీసరు అద్దూరి సత్యనారాయణగారు, మండపేట ప్రొహిబిషన్ సబ్ ఇన్‌స్పెక్టరు శ్రీ ఎస్. ఏ. రహీమ్, మరికొంత మంది సబిన్‌స్పెక్టర్లు, వారి సిబ్బందితో మండపేట రేవు పేటలోని పాకలు దాడి జరిపిన సందర్భమున 500 గాలన్ల సారా కాయుపూట, 316 డ్రాముల సారా పట్టుబడ్డవి. పది మందిని అరెస్టు చేశారు. దర్యాప్తు జరుగుతున్నది

సమాజ వికాస కేంద్రాలలో స్వాతంత్ర్యోత్సవం

రాజమండ్రి, ఆగస్టు 18—సమాజ వికాస కేంద్ర కార్యకలాపాలు అమలు జరుగుతున్న బూరుగుపూడి, గాదరాడ, రాజానగరం మొదలయిన పల్లెగ్రామాలలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ పతాక ప్రతిష్ఠాపనం జరిగిన అనంతరం బాలబాలికలకు మిఠాయీలు పంచిపెట్టబడింది

తూర్పు గోదావరిజిల్లా సామాజిక సంక్షేమ కేంద్ర కార్యదర్శి అమ్మన్నగారు, ... ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీ ... గారు. ధవళేశ్వరంలోని బాలసేవికలో పిల్లల క్రీడోత్సవానికి ప్రారంభోత్సవం జరిపారు.

లోహియాపై పి. యస్. పి. చర్య

ఉపసంహరించుకొనాలని ఒంగోలు సభ సూచన

ఒంగోలు, ఆగస్టు 19—ఇక్కడ 17, 18 తేదీలలో ఒంగోలు తాలూకా ప్రజా-సోషలిస్టు పార్టీ మహాసభలు శ్రీ డి. పోలిరెడ్డిగారి అధ్యక్షతనజరుగగా ఆంధ్రరాష్ట్ర ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ పి. వి. జి. రాజు (యం. యల్. ఏ) గారు ప్రారంభోత్సవం చేశారు.

ఒంగోలు తాలూకా ప్రజా-సోషలిస్టు పార్టీ మహాసభ జాతీయ కార్యవర్గం డాక్టర్ లోహియా, మధులిమాయే, తదితరులను పార్టీనుంచి తొలగించినందుకు విచారము తెలియజేస్తూ, వారిమీద తీసుకొన్న చర్యలను వెంటనే ఉపసంహరించి మంచి వాతావరణాన్ని చేకూర్చవలసిందిగా కోరుతూ తీర్మానించారు.

గోవాలో పోర్చుగీస్ సామ్రాజ్య ప్రభుత్వం నిరాయుధులైన సత్యాగ్రహులను తుపాకి కాల్పులకు బలిచేయు అమానుష చర్యలను తీవ్రంగా నిరసించుచూ, భారత ప్రభుత్వం యింతవరకు గోవా విముక్తికి చర్య తీసుకోనందుకు అసంతృప్తి ప్రకటించారు.

గోవాలో నిరాయుధులైన సత్యాగ్రహులుగా ప్రవేశించి పోర్చుగీసు తుపాకి కాల్పులకు గురియై, గోవా పోరాటంలో ప్రాణాలర్పించిన శ్రీ రామం మొదలగు మృత వీరులకు జోహారు లర్పిస్తూ వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

ఆంధ్ర ప్రభుత్వం కరిపెన సత్యాగ్రహం నాటి నుండి సమగ్రమైన యీనాం బిలును ప్రవేశ పెడతామని అంగీకరించి, అకారణమైన ఆలస్యం చేయుచున్నందున ఈనాందార్లు ఈనాము రైతులను పెట్టుచున్న అనేక యిబ్బందులకు బాధ్యులగుచున్నారని, ఇకనైనా వెంటనే ఈనాము విషయంలో సమగ్రమైన శాసనం చేసి రైతాంగానికి చాలా రోజులుగా ఏర్పడిన యిబ్బందులను తీర్చవలసినదిగా కోరారు.

తాలూకా కమిటీకి దిగువ సభ్యులు ఎన్నుకోబడ్డారు.

శ్రీ చండూరి రామనాథంగారు కార్యదర్శి. శ్రీ టి. వి. సుబ్బారెడ్డిగారు సహాయకార్యదర్శి. శ్రీయుతులు నిరిగిరి ఖాసింసహెబ్, అద్దంకి సీతారామయ్య, ఉప్పుటూరి ఆదిశేషయ్య, మారెళ్ళ మన్నారు కృష్ణయ్య, పిడుగు సత్యనారాయణ గార్లు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

చీరెల, ధోవతుల ఉత్పత్తి

చేనేత పరిశ్రమకు ప్రత్యేకిస్తే ధరలు తగ్గగలవని వివరణ

విజయవాడ, ఆగస్టు 20—చీరెల, ధోవతుల ఉత్పత్తిని చేనేత పరిశ్రమకు ప్రత్యేకించిన పక్షంలో చేనేత పారిశ్రామికులు వాటిని విరివిగా ఉత్పత్తి చేయగలరని, అందువల్ల చీరెల, ధోవతుల ధరలు నిస్సందేహంగా తగ్గగలవని ఆంధ్రరాష్ట్ర చేనేత కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ప్రగడ కోటయ్యగారు చెప్పారు

చేనేత పరిశ్రమకు కొన్ని రకాల వస్త్రాల వుత్పత్తిని ప్రత్యేకించిన పక్షంలో వాటి ధరలు పెరిగిపోగలవని అహమ్మదాబాద్‌లోని వాణిజ్య, పారిశ్రామిక సంస్థల ఇండియన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ కాంతిలాల్ మంగళదాస్‌గారు చేసిన ప్రకటనను ఖండిస్తూ శ్రీ ప్రగడ కోటయ్యగారు పైవిధంగా తెలిపారు.

చేనేత పరిశ్రమకు ఇటీవల ధోవతుల ఉత్పత్తి ప్రత్యేకించబడినప్పుడు చేనేత ధోవతుల ధరలు తగ్గిపోగా, మిల్లు ధోవతుల ధరలలో కూడా తగ్గుదల కనిపించిందని కనుంగో కమిటీవారు తమ నివేదికలో ప్రకటించారని, ఏ వస్త్రాల వుత్పత్తి చేనేత పరిశ్రమకు ప్రత్యేకిస్తే ఆ వస్త్రాల ధరలు తగ్గగలవని ఆ కమిటీవారు స్పష్టీకరించారని, చేనేత పరిశ్రమకు రక్షణ నివ్వడాన్ని ప్రతిఘటించడమే మిల్లు యజమానుల అభిమతమని. చేనేత పరిశ్రమకు చీరెల ధోవతుల ఉత్పత్తిని ప్రత్యేకించడం మిల్లులకు చేనేత పరిశ్రమకు కూడా మంచిదని, అందువల్ల ఆ రెండింటి మధ్యగల పోటీ తొలగిపోగలదని. దేశ శ్రేయస్సు దృష్ట్యా అట్టి చర్యకు మిల్లు యజమానులు సమ్మతించగలరని తాను ఆశిస్తున్నానని కోటయ్యగారు ప్రకటించారు.

గుంటూరులో త్వరలో ప్రధానోపాధ్యాయుల సమావేశం

గుంటూరు, ఆగస్టు 21—గుంటూరులో సెప్టెంబరు 3 వ తేదీ మధ్యాహ్నం హిందూ కాలేజీ హైస్కూలులో జిల్లాలోని సెకండరీ స్కూల్సు ప్రధానోపాధ్యాయుల ప్రత్యేక సమావేశం జరుగగలదని. ఆ సమావేశంలో పెక్కు ఇతర విషయాలతోపాటు భాషా పథంలో సంస్కృత భాషాస్థానం విషయమై చర్చలు జరుగగలవని ఆంధ్ర ప్రధానోపాధ్యాయ సంఘాధ్యక్షుడు శ్రీ ఎం. నరసింహారావుగారు ప్రకటిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ ఋణం వసూలు

35 లక్షలు

ఏలూరు, ఆగస్టు 18—ఆంధ్ర ప్రభుత్వం కోరిన ఋణానికి పశ్చిమ గోదావరి జిల్లాలో వసూలైన వివరాలను గురించి ప్రశ్నించగా జిల్లా కలెక్టర్ శ్రీ యం. ఆర్. పాయ్‌గారు ఇలా తెలియజేశారు:

"పశ్చిమ గోదావరిజిల్లాకు నిర్ణయించబడిన కోటా రు. 35 లక్షలు పూర్తిగా వసూలు అయినవి. అందులో ఏలూరు తాలూకాలో రు. 10,31,200 లు వసూలయినది. శ్రీ కట్నేని జగన్మోహనరావు (పెదపాడు పంచాయతీ బోర్డు అధ్యక్షులు) రు. 2 లక్షలు, ఏలూరు రైస్‌మిల్లర్ల అసోసియేషన్ వారు రు. 111500లు, ఏలూరు కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకివారు, విజయవాడ ఆంధ్రస్టేట్ బ్యాంకి ద్వారా ఒక లక్ష రూపాయలు, పశ్చిమ గోదావరిజిల్లా బోర్డువారు రు 85,400 లు, ఏలూరు బస్సు యజమానుల అసోసియేషన్ వారు రు 60,000 లు, లారీ ఓనర్ల అసోసియేషన్ వారు రు 50,000 లు. శ్రీయుతులు జిల్లారపు అప్పలస్వామి, కట్నేని శ్రీకృష్ణమూర్తి (పెదపాడు), మద్ది సాంబశివరావుగార్లు చెరి రు 50 వేలు, ఏలూరు పురపాలక సంఘం వారు రు 30,100, శ్రీ వి. చిటయ్యగారు రు 50 లు ఇచ్చినట్లు రూఢిగా తెలియవచ్చినది.

తూర్పు గోదావరి జిల్లాలో 35 లక్షలు వసూలు

రాజమండ్రి, ఆగస్టు 17—ప్రభుత్వ ఋణ సేకరణ సంఘ సమావేశం యిచ్చట తాలూకా ఆఫీసులో జిల్లా కలెక్టర్ కె. వి. మాధవ్‌గారి అధ్యక్షతను జరిగినది. ఈ జిల్లా ప్రజలు స్టేట్ డెవలెప్‌మెంటు లోన్‌కు 35 లక్షలు ఋణం యిచ్చినందుకు వారిని అభినందించారు వంద రూపాయలు వంటి చిన్న మొత్తాలు కూడా యివ్వమని కలెక్టర్ అర్థించారు వెనుకబడ్డ జిల్లాలవల్ల కలిగే లోటును పూర్తి చేయుటకు ఈ చిన్న మొత్తాలు ఎంతో వుపయోగపడగలవని ఆయన అన్నారు.

రాజమండ్రి తహసీల్దార్ శ్రీ కె. యస్. ప్రకాశరావుగారు రాజమండ్రి తాలూకా నుండి వసూలైన మొత్తాల వివరాలను చదివారు. 7,02,600 రూపాయలు ఆగస్టు 16 వ తారీఖున బ్యాంకిలో చెల్లించబడినవని, రాజమండ్రి కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకువారిచే యివ్వబడిన లక్ష రూపాయల చెక్కును బ్యాంకిలో 17 వ తారీఖున చెల్లించబడుతుందని తహసీల్దారుగారు చెప్పారు.

40 వేల రూపాయలు స్టేట్ డెవలెప్‌మెంటు లోన్‌కు యిచ్చినందుకు ఈ పట్టణంలోని ప్రముఖ బ్యాంకరు సేట్ రామచంద్ర శివనారాయణగారిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయనకు పూలమాల వేశారు.

ప్రొద్దుటూరు తాలూకాలో అయిదు లక్షలు వసూలు

ప్రొద్దుటూరు, ఆగస్టు 18—ఆంధ్ర ప్రభుత్వం కోరిన ఋణానికి గాను ప్రొద్దుటూరు తాలూకా నుంచి సుమారు అయిదు లక్షలు ఋణం సేకరించబడినటు తెలుస్తున్నది.

స్థానిక కెనరా ఇండస్ట్రియల్ అండ్ బ్యాంకింగ్ సిండికేట్ లిమిటెడ్ రు 25,000 లను, ఆర్య వైశ్య సంఘము రు 25,000 లను, శ్రీ నారాయణ సుబ్రహ్మణ్యం రు 22,000 లను ఋణమిచ్చారు

ఏలూరు ఆసుపత్రిలో "చెస్ట్ క్లినిక్"కు ప్రారంభోత్సవం

ఏలూరు, ఆగస్టు 20—ఏలూరు పాత గవర్నమెంటు హెడ్ క్వార్టర్సు హాస్పిటలులో నిన్న సాయంకాలం చెస్టు క్లినిక్‌కు ప్రారంభోత్సవం జరిగింది.

ఈ సందర్భంలో బహిరంగసభ జరిగింది. సభకు పశ్చిమ గోదావరిజిల్లా వైద్య శాఖాధికారి శ్రీ సి. వి. యతిరాజులుగారు అధ్యక్షత వహించారు.

సమావేశానికి పురప్రముఖులు, డాక్టర్లు చాలామంది హాజరయ్యారు.

ఆంధ్ర అసెంబ్లీ సభ్యులు, పట్టణ కాంగ్రెసు సంఘ అధ్యక్షులు శ్రీ శీర్ల బ్రహ్మయ్యగారు చెస్టు క్లినిక్‌కు ప్రారంభోత్సవం చేశారు.

జిల్లా కలెక్టర్ సతీమణి శ్రీమతి తారాపాయిగారు యెక్సురే యంత్రాన్ని స్విచ్ చేశారు.

చెస్టు క్లినిక్‌కు ప్రారంభోత్సవం చేస్తూ శ్రీ శీర్ల బ్రహ్మయ్యగారు 32 లక్షల రూపాయల ఖర్చుతో నూతనంగా నిర్మించబడిన హెడ్ క్వార్టర్సు ఆసుపత్రికి కావలసిన పరికరాలకు, మందులకు తగినంత ధనమును ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించకపోవడం చాలా శోచనీయమైన విషయమని, స్థానిక డాక్టర్లుఅంతా కనీసం, మూడవ పంచవర్ష ప్రణాళికలో నైనా అన్ని విధాల వసతులు కలిగివున్న ఏలూరు ఆసుపత్రిలో మెడికల్ కళాశాలను స్థాపించాలని ఆందోళన చేయాలని తాము కోరుచున్నామని చెప్పారు.

శ్రీయుతులు జె లక్ష్మన్న, డాక్టరు శంకర శ్రీరామారావు, పి. ఎల్. నారాయణరావు గార్లు కూడా మాట్లాడారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టరు యతిరాజులుగారు చెస్టు క్లినిక్ పనిచేయు విధానమును గురించి, పశ్చిమ గోదావరిజిల్లాలో క్షయరోగ నివారణకై జరుగుచున్న కృషిని గురించి విపులంగా తెలియజేశారు.

శ్రీ డి. గోపాల కృష్ణయ్యగారి వందన సమర్పణతో సభ ముగిసినది.

ఆంధ్రరాష్ట్రం ద్వితీయ ప్రణాళిక

ఢిల్లీ చర్చలలో పాల్గొనడానికి గవర్నర్ ప్రయాణం

కర్నూలు, ఆగస్టు 22—ఢిల్లీలో ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 వ తేదీలలో ఆంధ్ర రాష్ట్రం ద్వితీయ పంచవర్ష ప్రణాళిక విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ప్లానింగ్ కమిషన్‌తో జరపనున్న చర్చలలో ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారు పాల్గొనగలరని భావింపబడుతున్నది.

గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారు ప్రస్తుత కార్యక్రమం ప్రకారం ఆగస్టు 28 వ తేదీన కర్నూలునుంచి బయలుదేరి ఢిల్లీ వెడతారు. ఆయన సెప్టెంబర్ 3 వ తేదీన తిరిగి కర్నూలు వస్తారు.

ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్‌తో జరపనున్న చర్చలలో ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డి, ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావుగార్లు పాల్గొంటారు.

ఈ చర్చల సందర్భంగా ఢిల్లీలో జరుగగల సమావేశాలకు డెవలెప్‌మెంట్, ఆర్థిక, విద్యా శాఖల కార్యదర్శులతో సహా ఆంధ్ర ప్రభుత్వం కార్యదర్శులలో కొందరు, వ్యవసాయ, పారిశ్రామిక శాఖల డైరెక్టర్లు, హైవేస్, ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి శాఖల చీఫ్ ఇంజనీర్లతో సహా వివిధ శాఖలకు చెందిన అధికారులు కొందరు కూడా హాజరౌతారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం

డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు ఢిల్లీలో ఆగస్టు 29, సెప్టెంబరు 2 వ తేదీల మధ్య ఆంధ్రరాష్ట్ర ద్వితీయ ప్రణాళిక విషయమై ప్లానింగ్ కమిషన్‌తో జరపనున్న చర్చలలో పాల్గొంటారు సెప్టెంబరు 3, 4 తేదీలలో ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలకు కూడా హాజరౌతారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు ఆగస్టు 28 వ తేదీ రాత్రి కర్నూలు నుంచి బయలుదేరి సికిందరాబాద్ మీదుగా ఆగస్టు 29 వ తేదీ సాయంత్రానికి ఢిల్లీ వెడతారు.

కర్నూలులో కొత్త అసెంబ్లీ హాల్ నిర్మాణం

త్వరలో గవర్నర్‌చే స్థల పరిశీలన

కర్నూలు, ఆగస్టు 22—కర్నూలులో కొత్త అసెంబ్లీ హాలు (ప్రకాశంహాలు) నిర్మాణానికి నిర్ణయించబడిన స్థలంపై ఆ భవనానికి సంబంధించిన ప్లాను గీయబడగలదని తెలియవచ్చింది. ఆ తర్వాతనే ప్లానులో మార్పులేవైనా చేయవలసివుంటే వాటిని గురించి పరిశీలించడానికి నిశ్చయించబడింది.

గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారి సూచన ననుసరించి పబ్లిక్ వర్క్సు శాఖవారు ప్లాను గీయడానికి వీలయ్యేటట్టుగా ఆ స్థలాన్ని బాగుచేస్తున్నారు.

ప్రకాశం హాలుకు సంబంధించిన ప్లానులో మార్పులు చేయటం అవసరమా, కాదా అన్న విషయాన్ని తెలుసుకొనే ఉద్దేశంతో ఆంధ్ర గవర్నర్ శ్రీ త్రివేదిగారు త్వరలో కొందరు మంత్రులతోను, అధికారులతోను కలిసి, ఆ స్థలాన్ని పరిశీలించగలరని భావింపబడుతున్నది.

పదిన్నర లక్షలు ఖర్చుకాగల ఆ హాల్ నిర్మాణానికి తొమ్మిది నెలలు పట్టగలదని భావింపబడుతున్నది.

విజయవాడలో పిల్లలకు పాల సరఫరా కేంద్రం

విజయవాడ, ఆగస్టు 21—పిల్లలకు పాలు సరఫరా చేయడానికి నిన్న ఇక్కడ ఒక కేంద్రం ప్రారంభించబడింది. నెహ్రూ నగర్‌లో పాల సప్లయి కేంద్రం ప్రారంభం సందర్భంగా జరిగిన సభకు సబ్-కలెక్టర్ శ్రీ బి. సి. గంగోపాధ్యాయగారు అధ్యక్షత వహించారు.

శ్రీ ఎం. చిట్టి (ఎం. ఎల్. ఏ)గారు కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు. కృష్ణాజిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి శ్రీ కె. వి. వెంకటరావు, జిల్లా సాంఘిక సంక్షేమ సంఘ కార్యదర్శి శ్రీ ఎన్. వి. ఎస్. ప్రసాదరావుగార్లు ప్రసంగించారు. శ్రీ గాలి రత్నంగారు స్వాగతం చెప్పారు. ఈ పాల సప్లయి కేంద్రం రెడ్‌క్రాస్, సాంఘిక సేవా సమితి సహాయ సహకారాలతో నడుపబడుతుందని ఆయన అన్నారు.

ప్రభాకర్ టిన్డ్ లాందర్లు



దీర్ఘకాలము ఉండుటకు ఎంతో నిపుణతగా చేయబడినవి

తయారుచేయువారు: ఓగ్లే గ్లాసు వర్క్సు లిమిటెడ్., ఓగ్లేవాడి (నార్తు సతారా జిల్లా)

డిస్ట్రిబ్యూటర్లు: ఇండియన్ గ్లాస్ వేర్ డిపో, 29, స్ప్రింగర్ వీధి, జి. టి. మద్రాసు; జయభారతి కంపెనీ, 11, ఫిలిప్స్ వీధి, మద్రాసు, పార్థన్ చంద్రన్, శివకాశి; సి. ఆర్. చందర్, వేలూరు.

మిక్కిలి ఆదాయకరం!

కుటుంబంమొత్తానికి ఒకేఒక టాల్కంపౌడర్

ఉత్సాహాన్ని రేకెత్తించే సువాసన గల ప్రోటెక్స్ నాణ్యమైనది, సర్వ విధోపయోగమైన టాయిలెట్ పౌడర్ పెద్ద డబ్బాలో తక్కువ ధరకు లభ్యమౌతున్నది!

ఇండియా అంతటా వేలాది కుటుంబాలు సున్నితమైన సువాసనకు ప్రోటెక్స్‌నే ఎన్నుకుంటారు. అది అన్నివిధాలా ఉపయోగించడానికి వీలైనది కావడమే కారణము...

ప్రోటెక్స్ మీరు నేడు రాసుకున్నారా?

నాణ్యతకు కాల్గేట్—పామొలివ్ వారి హామీ

ప్రోటెక్స్ సర్వోపయోగమైన టాయిలెట్ పౌడర్

R.S. DAYAL INK REGD.

దయాల్ ఇంక్

BEST FOR ALL PENS

DAYALBAGH INK FACTORY KAKINADA

తిన్నని వీపు మరియు బలిష్ఠమైన అవయవముల కొరకు



మీ బిడ్డకు ఈ శుద్ధమైన పాల ఆహారమును యివ్వండి

మీ బిడ్డకు ఆస్టర్‌మిల్క్‌ను యివ్వండి, ఇది గ్రేట్ బ్రిటనులో 3,500 కన్న యెక్కువ ఆరోగ్య కేంద్రములకు యివ్వబడుచున్న శుద్ధమగు పుష్టికరమైన పాల-ఆహారము. ఆస్టర్‌మిల్క్ దృఢమైన ఎముకలు మరియు పండ్లు కొరకు విటమిన్ 'డి' ని మరియు రక్త వృద్ధికి ఐరన్‌ను, గలిగియున్నది. సులభంగా జీర్ణమగు ఆస్టర్‌మిల్క్ ప్రత్యేకంగా ఉష్ణదేశములందలి బిడ్డలకు అనుకూలమైనది.

తల్లులకొక సహకారమైన సూచన

బిడ్డకు మూడు మాసముల వయస్సు వచ్చేవరకు అతడు 24 గంటలలో 20 గంటల కాలము నిద్రించవలెను. వయస్సు తర్వాత నిద్ర క్రమంగా తగ్గిపోవును. మరియు అతడు తొమ్మిది మాసముల వయస్సుగలవాడైనప్పుడు అతనికి పగటియందు నాలుగు గంటల కాలము మాత్రమే నిద్రయుండవలెను. 24 గంటలలో మొత్తం మీద 16 గంటల కాలము నిద్రించవలెను.

OSTERMILK

ఆస్టర్‌మిల్క్-తల్లిపాలు లోపించినప్పుడు.

బొంబాయి కలకత్తా మద్రాసు న్యూ ఢిల్లీ

క్రీడాలోకం

చెన్ననగరం వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

సెప్టెంబర్ 8 వ తేదీన

మద్రాసు, ఆగస్టు 22 — చెన్ననగరం ఎమెచూర్ వెయిట్ లిఫర్స్ అసోసియేషన్ వారు చెన్నపురిలో (త్యాగరాయ నగర్‌లోని వాణీ మహల్‌లో) సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన వివిధ వెయిట్ లిఫ్టింగ్, దేహ సౌందర్యపు ("1955 చెన్ననగరం శ్రీ" బిరుదుకు) పోటీలు నిర్వహించనున్నారు.

ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు పోటీ ప్రారంభమౌతుంది.

రష్యాలో హాకీ ఆటకు ప్రోత్సాహం

మాస్కో, ఆగస్టు 22 — రష్యాలో ప్రోత్సహించబడవలసిన ఆటలలో హాకీ చేర్చబడినట్లు సోవియట్ వార్తా సంస్థ 'టాస్' ప్రకటించింది.

నేడు ఇక్కడి మెట్రోస్టామ్ స్టేడియమ్‌లో తొలి పోటీలు జరుపబడినవి. మాస్కో, లెనిన్‌గ్రాడ్, విల్నియస్, అర్హేంజెల్, స్టాలిన్‌గ్రాడ్ టీములు పాల్గొన్నవి.

తూర్పు జర్మనీలో మన జట్టుకు మరొక విజయం

బెర్లిన్, ఆగస్టు 22 — ఇండియా హాకీ టీము విన్న గెరాలో (తూర్పు జర్మనీ) హాకీ జట్టును 3-0 గోల్సుతో ఓడించింది. తూర్పు జర్మనీలో ఇండియా జట్టు పాల్గొన్న రెండవ పోటీ యిది. మొదటి మ్యాచిని ఇండియా గెలుచుకొన్న విషయం "ఆంధ్రపత్రిక" పాఠకులకు విదితమే.

లంకలో మోటారు సైకిల్ పందెములు

భారతీయుల ప్రతిభ

కొలంబో, ఆగస్టు 22 — కొలంబోకు 28 మైళ్ళ దూరంలో గల కటూకురుండా అనే ప్రదేశంలో లంక మోటార్ సైకిల్ క్లబ్ వారు నిర్వహించిన మోటార్ సైకిల్, మోటార్ కార్ పందెములలో బొంబాయి, పూనా, కలకత్తా ప్రవీణులు ఏమ సాహస, ప్రజ్ఞాప్రాభవాలతో ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేశారు.

మోటారు సైకిళ్ళ పందెములు ఏడు జరగగా ఆరింటిని భారతీయులే గెలుచుకొన్నారు. వీరి పేర్లివి:

మోటార్ సైకిల్ పందెములు: ఆర్. భావే (దక్కన్), ఎస్. వి. వర్తక్ (దక్కన్), మార్షల్ పెరీరా (దక్కన్), పీటర్సన్, శామ్‌శర్మ్డి, జాక్ విల్క్స్ (కలకత్తా 10 మట్టాలతోను, 20 మట్టాలతోను జరిగిన రెండు పోటీలనూ ఈయన గెలుచుకొన్నారు.)

మధ్య ప్రదేశ్ అసెంబ్లీ సోమవారంనాడు సమావేశమై గోవా మృతవీరులకు జోహారు అర్పించింది. వారిపట్ల సానుభూతిసూచకంగా అరగంట సేపు సమావేశాన్ని వాయిదా వేసింది.

(3 వ పేజీ తరువాయి)

వజీర్నాను గురించిన బిల్లుపై సభ్యుల అర్థు ప్రశ్నలకు మంత్రి శ్రీ కేస్కర్ సమాధానం చెబుతూ, ఈ బిల్లును గురించి ఆలోచన జరుగుతున్నదని, త్వరలోనే సభలో ప్రతిపాదించ గలరని అన్నారు.

ప్రజాభిప్రాయానికి, పత్రికా స్వాతంత్ర్యానికి భంగం కలిగించే విధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొనదని అంటూ గుత్త వ్యాపారాన్ని ప్రభుత్వం అరికట్టాలని సూచించిన వారే, ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొనగానే, అది పత్రికా స్వాతంత్ర్యంలో జోక్యం కలిగించుకొనడం కాగలదనే విమర్శలు చేయగలరని, కనక ఈ విషయాలను పరిష్కరించడం అనుకున్నంత సులభం కాదని అన్నారు. ఇండియాలో పత్రికలు సరైన స్థితిలో లేవని, పత్రికల దొరలు'' పెక్కుమంది వున్నారని సభలో జరిగిన విమర్శలు, పత్రికలన్నింటికి న్యాయం కలిగించడం లేదని, నిజానికి గర్వపడదగిన పత్రికలు కొన్ని దేశంలో కలవని అన్నారు.

ప్రెస్ కమిషన్ సిఫారసులను అమలు జరపడానికి ఉద్దేశించిన బిల్లులు ప్రస్తుతం తయారు చేయబడుతున్నవని, త్వరలోనే వాటిని సభలో ప్రతిపాదించడం జరుగుతుందని అన్నారు.

అంతటితో ప్రెస్ కమిషన్ సిఫారసులపై చర్చ సమాప్తమై సభ మంగళవారానికి వాయిదా పడింది.

రాజమండ్రి స్టేషన్‌లో రాష్ట్రపతికి ఘనస్వాగతం

రాజమండ్రి, ఆగస్టు 19 — నేటి ఉదయం పొద్దుటి గంటల 15 నిముషములకు రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్పెషల్ రైలులో విశాఖపట్టణం వెడుతూ గోదావరి-రాజమండ్రి స్టేషన్‌లలో కొంచెంసేపు ఆగారు.

రెండు స్టేషన్‌లలోను వేలాది ప్రజలు రాష్ట్రపతి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రపతితోపాటు ఆంధ్ర గవర్నర్ దంపతులున్నారు. ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ కళా వెంకట్రావుగారు, ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారు కూడా వున్నారు. వీరేగాక రాష్ట్ర ఉన్నతోద్యోగులు, రైల్వే కంపెనీ ఉన్నతోద్యోగులు కూడా రాష్ట్రపతితో వున్నారు.

రైలు రాజమండ్రి స్టేషనులోకి రాగానే "రాష్ట్రపతి జిందాబాద్", "భారత రిపబ్లిక్ జిందాబాద్" అనే హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. రాష్ట్రపతి ప్రజ లందరికీ శిరస్సు వంచి వందనం చేశారు.

రాజమండ్రి పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ పోతుల వీరభద్రరావు, పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ నదుమూరి పోతురాజు గౌతమీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నాగవరపు శేషగిరిరావు, దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షులు శ్రీ ఆవసరాల రామారావుగార్లు రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాద్‌ను పుష్పమాలాలంకృతుని చేశారు.

ఆంధ్ర గవర్నరు ఉన్న పెట్టె కనబడగానే జనంలో కొంతమంది త్రివేదీ జిందాబాద్ అనే నినాదం చేశారు. దానికి త్రివేది చిరునవ్వుతో అందరికీ నమస్కరించారు. "లిబరేట్ గోవా" అని కొంతమంది యువకులు రాష్ట్రపతిని చూడగానే నినాదాలు చేశారు.

అంతలో రాష్ట్రపతి రైలుబండి కదిలి సామర్లకోట వైపు వెళ్ళిపోయింది.

నర్సారావుపేట స్టేషన్‌లో

నర్సారావుపేట, ఆగస్టు 18 — ఇండియా ప్రెసిడెంటు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రయాణంచేస్తున్న స్పెషల్ రైలు సాయంత్రం మూడుగంటలకు ఈ స్టేషన్‌కు చేరింది.

రాష్ట్రపతి ప్లాట్‌ఫారం మీదకు దిగిన వెంటనే చెయిర్మన్ శ్రీ నాగసరపు కృష్ణమూర్తిగారు కమిషనర్ శ్రీ వాసుదేవరావు, గారు వారి బృందంతో వెళ్ళి ప్రెసిడెంటును పూలమాలాలంకృతుని చేశారు. స్థానిక కళాశాల తరపున దాని ప్రిన్సిపాల్ శ్రీ ఐ. వి. రంగనాయకులుగారు ప్రెసిడెంట్‌కు పూలదండలు వేశారు.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు పురప్రముఖులను ప్రెసిడెంటుకు పరిచయం చేశారు. తరువాత ప్రెసిడెంట్, ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. యం. త్రివేది, శ్రీ బి. గోపాలరెడ్డి ప్రభృతులతో ప్లాట్‌ఫారంపై వారి దర్శనం కొరకు ప్రత్యేకంగా వేచియున్న వేలాది ప్రజలకు ఒక చివరనుండి మరొక చివరకు మెల్లగా ప్రజల ప్రక్కగా నడిచి వెళ్ళారు. ప్రజలు వుత్సాహంతో జయజయ ధ్వానాలు చేశారు.

తాడేపల్లిగూడెం మార్కెట్ ధరలు

తాడేపల్లిగూడెం, ఆగస్టు 21 —

స్థానిక ధరలు:— ధాన్యం (166 పౌన్లు) అక్కుళ్ళు 19—0—0; గరికసన్నం 18—8—0; ధాల్వా (నల్లార్లు) 17—0—0; కృష్ణకాటుకలు (క్రొత్తవి) 19—8—0; సన్న కృష్ణకాటుకలు (క్రొత్తవి) 20—0—0. బంగారు తీగెలు 25—0—0; కిచిలీసంబాలు 21—0—0.

బియ్యం (164 పౌన్లు) అక్కుళ్ళు 27—8—0; గరికసన్నం 27—0—0; కృష్ణకాటుక (క్రొత్తవి) 30—0—0; సన్న కృష్ణకాటుక (క్రొత్తవి) 32—0—0; బంగారు తీగెలు 40—0—0; కిచిలీ సంబాలు 33—0—0.

అపరాలు:—(200 కుంచములు లేక పుటి ఖరీదు) పచ్చజొన్నలు 120/-; రాగులు 100/-; కందులు 240—0—0; కుంకుళ్ళు 240/-; ఉలవలు 225/-; ధనియాలు 275/-; వేరుసెనగ 96 పౌన్లు 13—12—0; వేరుసెనగనూనె 24 పౌన్లు 11/-; పెసలు 24 కుంచములు 27/-; మినుములు 35/-; గోధుమపిండి 205 పౌన్లు 30/-; గోధుమలు 205 పౌన్లు 25/-.

ఎగుమతి ధరలు:—(164 పౌన్లు)— ధాన్యం—అక్కుళ్లు — —; గరికసన్నం 19—8—0; ధాల్వా (నల్లార్లు) 18—8—0; పచ్చిబియ్యం—అక్కుళ్లు 28—8—0; గరికసన్నం 28—0—0; కృష్ణకాటుకలు 32—0—0; సన్న కృష్ణకాటుకలు 33—0—0; బంగారు తీగెలు 41—0—0; కిచిలీసంబాలు 34—0—0; ఉప్పుడు బియ్యం—అక్కుళ్లు 29—0—0; గరికసన్నం కొచ్చిన్, కాలికట్టు 29—0—0; బీహారు, కలకత్తా 29—12—0; ధాల్వా (నల్లార్లు) 27—8—0; కృష్ణకాటుక 31—0—0; సన్న కృష్ణకాటుక 31—8—0. పైరునువ్వులు 164 పౌన్లు 42—0—0. పునాసనువ్వులు 164 పౌనులు రు. 39 మొదలు రు 42 వరకు.



వాల్తేరు స్టేషన్‌లో దిగగానే ఆంధ్ర సాయుధ సైనికదళం వందనాన్ని ప్రెసిడెంట్ స్వీకరించారు



ఫాకల్టీ క్లబ్ కార్యదర్శి ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన సభలో ప్రెసిడెంట్‌కు స్వాగతపత్రాన్ని సమర్పించారు



విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆసుపత్రిలో క్రొత్తగా నిర్మించబడిన రాజేంద్రప్రసాద్ వార్డుకు ప్రెసిడెంట్ ప్రసాద్ ప్రారంభోత్సవం జరిపారు

గోవా సత్యాగ్రహంనుండి విజయవాడకు తిరిగి వచ్చిన విద్యార్థి కాంగ్రెసు దళం. సీతారామ్ చితాభస్మం వారి ముందు వున్న కుర్చీలో కలదు



ఆంధ్రప్రదేశ్ ఆయిల్ క్రేది సంఘాల సమావేశం



కాజిల్ రాక్ కాల్పులలో గుండు దెబ్బలు తిన్న విద్యార్థి కాంగ్రెస్ సత్యాగ్రహి అజీజ్ ఖాన్ విజయవాడ చేరిన అనంతరం తీసిన ఫోటో

పెట్టె శవం కేసులో ఇద్దరికి ఉరి శిక్ష

మరొక ఆడ ముద్దాయికి 5 ఏళ్లు శిక్ష విధిస్తూ కృష్ణాజిల్లా సెషన్స్ జడ్జి తీర్పు

బందరు, ఆగస్టు 23 —

పెట్టెశవం కేసులో ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష, ఒక ఆమెకు అయిదు సంవత్సరాలు కారాగారవాసం విధిస్తూ కృష్ణాజిల్లా సెషన్స్ జడ్జి నిన్న తీర్పు చెప్పారు.

ఘంటసాల పూర్ణచంద్రరావుకు, మావులేటి పాండురంగరావుకు 34 వ సెక్షన్‌తో కలిపి 302 వ సెక్షన్ కింద ఉరిశిక్ష, 120 బి సెక్షన్ కింద ద్వీపాంతరవాసం, 34 వ సెక్షన్‌తో కలిపి 392 వ సెక్షన్ కింద ఏడేళ్లకారాగారశిక్ష, 201 వ సెక్షన్ కింద అయిదేళ్ల శిక్ష విధించబడినవి.

హైకోర్టు నిర్ణయానికి లోబడి ఈ శిక్షలు విధించబడినవి.

మూడవముద్దాయి వెంకాయమ్మకు రెండు సంవత్సరాలు 411 వ సెక్షన్ కింద, అయిదేళ్లు 201 వ సెక్షన్ కింద విధించబడినవి. ఈ శిక్షలన్నీ ఏకకాలంలోనే అనుభవించవచ్చునని తీర్పులో పేర్కొనబడింది.

ప్రాసిక్యూషన్ కేసు వివరాలివి:—

గత సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీని తండియార్‌పేట రైలుస్టేషనువద్ద రైలులో నుంచి తీయబడిన జింకుడ్రమ్ నుండి బైటపడిన శవం బందరు వత్తుల్లాబాదా వాస్తవ్యురాలు దివి సుబ్బమ్మదని గుర్తించబడింది. విచారణ మీద ఘంటసాల పూర్ణచంద్రరావు, మావులేటి పాండురంగారావు, బేతపూడి వెంకాయమ్మలపై ఖూనీనేరము మోపబడి ప్రథమ విచారణతో నిందితులు సెషన్సుకు కమిట్ చేయబడ్డారు ఐ. పి. సి. 120-బి; 302, 394; 201 సెక్షనుల క్రింద చార్జి చేయబడ్డారు. జడ్జి నేరం జరిగిన స్థలం చూచారు.

ఆ సెషన్సు నిందితులు ముగురు నేరస్థులని అభిప్రాయపడ్డారు. ప్రాసిక్యూషన్ కథనమిది:— బందరు వత్తుల్లాబాదా కాపురస్థురాలు దివి సుబ్బమ్మ (విశ్వబ్రాహ్మణులు) వంటిపైరు 1,500-కి మ్మతుగల బంగారు ఆభరణాలున్నవి. 2, 3 ముద్దాయిలు ఆమెకు బంధువులు. 1 వ ముద్దాయి, 2 వ ముద్దాయి సహాధ్యాయులు. 2, 3 ముద్దాయిలు కూడ వత్తుల్లాబాదా వాస్తవ్యులే ఖాజీపేట హవేలీలోని ఒక భాగస్వామి కుర్తి వెంటి వెంకాయమ్మ గ్రామాంతరం వెళ్లుతూ తాను వచ్చేవరకు యింటిని చూస్తూ వుండమని కోరి వెంకాయమ్మకు బైటి వరండాలోని ఒక గదిని వప్పగించెను. 3 వ ముద్దాయి అప్పుడప్పుడు వెళ్ళి ఆ గదిలో కాలము గడిపేది.

1954 అక్టోబరు 19 ఉదయం దివి సుబ్బమ్మ వెంకాయమ్మను దివి తనకు రావలసిన చేబదులు బియ్యము వసూలు చేసికొనుటకు వత్తుల్లాబాద్‌లోని 2, 3 ముద్దాయిల యింటికి వెళ్ళి అక్కడ ఆమెను గానక హవేలీలోని గదికి ఆమెను వెదకికొంటూ వెళ్ళెను అంతే ఆమె తిరిగి రాలేదు.

సుబ్బమ్మ వొంటిపైగల బంగారు నగలు అపహరించే ఉద్దేశ్యంతో ఆ ఉదయం ముద్దాయిలు ముగ్గురుహవేలీలోని తూర్పువైపు వసారాలో ఆమెను చంపారు ఆభరణాలను హరించారు. 1, 2 ముద్దాయిలు వానిలో ఒక నానుతాడునుకరగించి బిమ్మరూనంలో ఆ ఉదయమే రు 69-4-0 కు అమ్మిరి. తరవాత శవమునగ ఒక ట్రంకు పెట్టెను, ఒక జింకుడ్రమ్మును కొని, డ్రమ్ములో శవమును చేర్చి ముద్దాయిలిద్దరూ సైకిలురిక్షాల మీద వెళ్ళి రైలు అందకపోగా కారు సాంచుకు వెళ్ళి డ్రమ్మును టాపుమీద పెట్టించి రెండవ ముద్దాయి దిగిపోగా 1 వ ముద్దాయి బస్సులో నేరుగా విజయవాడ రైలు స్టేషనుకు చేర్చి మరునాడు ఉదయం డ్రమ్మును తెనాలి వరకూ బుక్ చేయించి తాను కూడా అంత వరకు ప్రయాణం చేసి డ్రమ్మును రైలులో వదలి తిరిగీ వచ్చాడు.

రాత్రికి ప్యాసింజరు రైలు తండయార్ పేట స్టేషన్ వద్దకు వస్తుండగా ఎవరో డ్రమ్మును రైలు నుండి క్రిందికి త్రోయగా తాళముడి శవం బైటపడింది. దరిమిలా శవము పరీక్షార్థము మద్రాసు జనరల్ ఆసుపత్రికి పంపబడి పరీక్షానంతరము గుర్తింపు నకుగాను తైలములలో భద్రపరుపబడింది.

ఇక బందరులో చనిపోయిన సుబ్బమ్మ తోబుట్టువు కొడుకులు 19 వ తేదీ సాయంకాలమువరకూ ఆమె యింటికి రానందున వెదకి లాభములేక యింగుదురు పోలీసు స్టేషనులో ఆమె చహరాతో సహా రిపోర్టు చేసిరి దరిమిలా ఎలవర్తి రామబ్రహ్మాచారి, సత్యావారి అను సుబ్బమ్మ తోబుట్టువు కొడుకులిద్దరూ మద్రాసుకు తీసుకుపోబడి భద్రపరుపబడిన శవమును సుబ్బమ్మదిగా గుర్తించడం జరిగింది.

2, 3 ముద్దాయిలు సుబ్బమ్మ కాలూకు మిగతా ఆభరణాలను తీసుకొని రేపల్లెవద్ద నున్న ఉల్లిపాలెము చేరిరి, గాజులు, కంటె కరిగించి అమ్మించిరి. రైల్వే ఇన్‌స్పెక్టర్ షాలీ హుస్సేన్ రేపల్లె వెళ్ళి 2, 3 ముద్దాయిలను పట్టుకొని వారు కాపురముంటున్న ఇంటి ఆవరణలోని ఒక మురికిగుంటనుండి మిగతా ఆభరణములను వెలికితీసెను. దరిమిలా 1 వ ముద్దాయి పట్టుపడ్డాడు.

నిందితులు ముగ్గురూ తాము నేరం చేయలేదన్నారు. ప్రాసిక్యూషన్ పక్షాన 67 గురు సాక్షులు విచారింపబడ్డారు. నిందితుల పక్షాన సాక్షులు లేరు.

ప్రాసిక్యూషన్ శ్రీ కె వి మల్లికార్జునుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గారు నడిపిరి. నిందితుల పక్షాన శ్రీ భట్రాజు నాగేశ్వరరావు, శ్రీ మండలి శ్రీనివాసరావు, కోకా నారాయణ స్వామిగార్లు వాదించారు.

పాకిస్థాన్ మంత్రితో కలిసి తూర్పు పాకిస్థాన్‌లో పర్యటించి వచ్చిన ఇండియా ప్రభుత్వం విదేశాంగశాఖ ఉపమంత్రి శ్రీ అనిల్ చంద్ తూర్పు పాకిస్థాన్‌నుంచి మైనారిటీలు వలసరావడానికి కారణం ఆర్థిక పరిస్థితులు రక్షణపట్ల నమ్మకం లేకపోవడమేనని నివేదించినట్లు రాజ్యసభలో ప్రధాని నెహ్రూ ప్రకటించారు.

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, ఆగస్టు 23 —

అమ్మకం వస్తు	రు.	అ.	పై.
సవరం చిల్లరధర	62	4	0
పాట్లా బంగారం	96	12	0
మూసా బంగారం	95	4	0
వెండి వంద తులాలు	167	0	0
వెండి తులం 1-కి	1	11	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	109-0-0 112-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—	
3% ఎఫ్. ఎఫ్. ఎ. రెడీ	214-0-0
ఆముదం 500 తిరువత్తూరు	165-0-0
పేలమ్ లోటస్, స్వాన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)	14-8-0
కొబ్బరినూనె కొలంబో 37½ బ్రాండ్	
రాజా బ్రేండ్	26-0-0
ఎం. ఎస్. బ్రేండ్	26-4-0
పంచదార	
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)	85-12-0
నైజాం (228 పౌనులు) 87	87-8-0
సామర్లకోట (2 కట్స్)	85-12-0

ఆదోని మార్కెట్

ఆదోని, ఆగస్టు 23 — వేరుసెనగ వక్కో రెడీ 10-8-0; నూనె రు. 10-4-0; పిండి 145-0-0; కాయ పీనట్స్ రు. 4-5-6 కొరమండల్ రు. 4-4-6.

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 23 —

వెండి 100 తులాలు	167-0-0
పాట్లా బంగారం	96-3-0
సవరు	61-10-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 23 —

అమ్మకం వస్తు	రు.	అ.	పై.
పాట్లా బంగారం రెడీ	95	12	0
వెండి 100 తులాలు	165	0	0
సవరను	61	6	0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 22 —

నేటి ఓపెనింగ్	— 34 00
నేటి క్లోజింగ్	— 33.92

1955 ఆగస్టు 24, బుధవారం

మన్మథనామ సంవత్సర

అధిక భాద్రపద శుద్ధ సప్తమి

సప్తమి రా॥ 2-32 గంటలవరకు

విశాఖ తె॥ 4-40 గంటలవరకు

వర్జ్యం: ఉ॥ 8-42 నుంచి 10-26 గం॥ వరకు

రేపల్లె, ఆగస్టు 18 — రేపల్లె పంచాయతీ బోర్డు సమావేశం శ్రీ నేతి వెంకటరమణగారి అధ్యక్షతను జరిగింది. ప్రభుత్వ ఋణ పత్రాలను 25 వేల రూపాయలకు తీసుకొనడానికి తీర్మానించారు. మరికొన్ని తీర్మానాలు చేశారు.

ఈ తాలూకాలో ప్రభుత్వ ఋణ పత్రాలు తీసుకొనవలసిన కోటా ఆరు లక్షలకు పిన్నటికి 4 లక్షల 21 వేల రూపాయలు వసూలు అయినది. ప్రభుత్వం నిర్ణయించిన కోటా పూర్తి అయినందున ఈ వసూలు ఆసినామని తాలూకా తహసీల్దార్ శ్రీ బ్రహ్మాండం బాలకృష్ణమూర్తిగారు తెలియ పరచినారు.

ఆంధ్ర: వినోదా పిక్చర్స్ సర్క్యూట్, విజయవాడ.
సీడెడ్, నైజాం అండ్ మైసూరు: చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్సు

మద్రాసులో వున్నపుడు
మీరు
హోటల్ ఎయిర్‌లైన్స్
మౌంట్‌రోడు
(ఇండియన్ ఎయిర్‌లైన్స్ బుకింగ్ ఆఫీసు ఎదుట)
బసచేయండి
ఎయిర్ కండిషన్ గదులు, స్నాన సదుపాయాలు గలవు

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Madras. Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి : 18 సంచిక : 199
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: గురువారం
25-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు. 8౦౦ 218

జాతీయ గ్రంథ వివరణ పట్టిక

కలకత్తా, ఆగస్టు 23—ఇండియాలో ప్రకటింపబడే గ్రంథాల జాతీయ పట్టికను భాషలవారీగాను, విషయాలవారీగాను ప్రతీ నెలా తయారు చెయ్యడంలో అనుసరించదగు విధానాన్నీ, సూత్రాలను రూపొందించడం కోసం ఎనమండుగురు సభ్యులు గల ఒక సంఘాన్ని ఇండియా ప్రభుత్వం నియమించింది. ఈ గ్రంథ పట్టిక ముఖ్యంగా బ్రిటిష్ నేషనల్ బిబ్లియాగ్రఫీ పద్ధతిలో తయారు చెయ్యబడ గలదు. సాంకేతిక, సాహిత్య గ్రంథ ప్రచురణ విషయంలో ఇండియా చేస్తున్న కృషి దేశంలోనే గాక విదేశాలలో కూడ ఈ పట్టికద్వారా ప్రస్ఫుటం కాగలదు.

మరి 2 కోట్లు ఋణం చేయడానికి ఆంధ్ర ప్రభుత్వ నిర్ణయం

ఆగస్టు 30 నుంచి, సెప్టెంబర్ 1 వరకు ఋణ పత్రాల అమ్మకం

అభివృద్ధి పథకాలకు ఋణం వినియోగం కాగలదని వివరణ

ఈ సంవత్సరమే రెండవసారి ఋణ సేకరణకు మరి ఆరు రాష్ట్రాల సంకల్పం

బొంబాయి, ఆగస్టు 23—

ఆంధ్రరాష్ట్రంతో సహా మొత్తం ఏడు రాష్ట్ర ప్రభుత్వాలు—బొంబాయి, మధ్యప్రదేశ్, మైసూరు, సౌరాష్ట్రం, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాలు ప్రభుత్వాలు - నూటికి నాలుగు రూపాయల వడ్డీతో 12 సంవత్సరాల తరువాత చెల్లించే పద్ధతిని మరి పదిన్నరకోట్ల రూపాయలను మార్కెటులో ఋణం చేయ గలవని నేడు ప్రకటన జరిగింది. ఆగస్టు 30 నుంచి, సెప్టెంబరు 1 వ తేదీవరకు ఈ ఋణపత్రాల అమ్మకం జరగగలదు.

ఈ ఏడు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా తీసుకొనదలచిన ఋణాల వివరాలు ఇవి:

ఆంధ్రరాష్ట్రం—రెండు కోట్ల రూపాయలు. ప్రతి నూరు రూపాయల బాండును 99-8-0 లకు మాత్రమే అమ్ముతారు.

బొంబాయి రాష్ట్రం—మూడు కోట్ల రూపాయలు. ప్రతి నూరు రూపాయల బాండును రు 100-4-0 కు అమ్ముతారు.

మధ్య ప్రదేశ్—50 లక్షల రూపాయలు ప్రతి నూరు రూపాయల బాండును రు. 98-8-0 లకు అమ్ముతారు.

మైసూరు రాష్ట్రం—50 లక్షల రూపాయలు. ప్రతి నూరు రూపాయల బాండును 99 రూపాయలకు అమ్మ జూపుతారు

సౌరాష్ట్రం—125 లక్షల రూపాయలు ప్రతి నూరు రూపాయల బాండును 99 రూపాయలకు అమ్ముతారు.

ఉత్తర ప్రదేశ్—250 లక్షల రూపాయలు. ప్రతి నూరు రూపాయల బాండును 99-8-0 లకు అమ్ముతారు.

పశ్చిమ బెంగాల్—రెండు కోట్ల రూపాయలు. ప్రతి నూరు రూపాయల బాండును నూరు రూపాయలకే అమ్ముతారు.

ఈ ఏడు రాష్ట్ర ప్రభుత్వాలు 25 కోట్ల 25 లక్షల రూపాయలను ఆగస్టు 16 వ తేదీన మార్కెట్‌లో అప్పు తీసుకున్నవి' బీహారు, హైదరాబాద్, మద్రాసు రాష్ట్రాలు కూడా అప్పుడే పదిన్నర-కోట్ల రూపాయల అప్పును తీసుకున్నవి. కాని రెండవదఫా అప్పును అవి తీసుకొనదలచలేదు. మొత్తంమీద 1955 లో రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 47½ కోట్ల రూపాయలు మార్కెట్‌లో అప్పు తీసుకుంటున్న వన్నమాట.

ఇండియా రిజర్వుబ్యాంకీవారు నేడొక పత్రికాప్రకటనచేస్తూ, పైన వివరించిన ఏడు రాష్ట్రాలు ఆగస్టు 16 వ తేదీన కోరిన మొత్తాలను మించి అప్పు పెట్టడానికి చాలా మంది సిద్ధంగా వున్నందున, ఇండియా ప్రభుత్వం సమ్మతితో ఈ రెండవ దఫా అప్పును తీసుకొన దలుస్తున్నవని వివరించారు.

ఈ ఏడు రాష్ట్రాలు, మొదటి దఫా తీసుకున్న అప్పులకు, యిప్పుడు తీసుకొన దలుస్తున్న దానికి బొంబాయి రాష్ట్రం విషయంలోనే కొంత తేడావుంది. మిగిలిన రాష్ట్రాల బాండుల ఖరీదులలో మార్పు లేదు. కాని బొంబాయి రాష్ట్రం బాండుల ఖరీదును మరొక నాలుగు అణాలకు పెంచడం జరిగింది కొత్తగా తీసుకుంటున్న అప్పును ప్రభుత్వోద్యోగులకు గృహవసతిని సమకూర్చడానికి, రోడ్లు వేయడానికి పెట్టుబడిగా పెట్టాలని బొంబాయి ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది.

ఆంధ్రప్రభుత్వ ప్రకటన

కర్నూలు, ఆగస్టు 24—ఆంధ్రా స్టేట్ డెవలప్‌మెంట్ లోన్ (1967) అనే పేరుతో నూటికి నాలుగు రూపాయల వడ్డీతో మరి రెండు కోట్ల రూపాయల ఋణం చేయడానికి ఇండియా ప్రభుత్వంతో సంప్రతించిన తరువాత ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 16 వ తేదీన రెండున్నర కోట్ల రూపాయల ఋణం కావాలని కోరగా, మొదటి రోజునే 483 లక్షల రూపాయలవరకు వచ్చి వున్నందున మరి రెండుకోట్లు ఋణం చేయాలన్న నిశ్చయానికి వచ్చినట్లు ఆంధ్ర ప్రభుత్వం నేడొక పత్రికా ప్రకటన చేసింది. 1967 సెప్టెంబరు 1 వ తేదీకి నూటికి నాలుగు రూపాయల వడ్డీతో చెల్లించగల ఈ రెండు కోట్ల రూపాయల ఋణాన్ని గురించి ప్రభుత్వం చేసిన ప్రకటనలోని మరికొన్ని వివరాలు యివి:—

1955 ఆగస్ట్ 30 వ తేదీనుంచి సెప్టెంబరు 1 వ తేదీ వరకు, ఆంధ్ర రాష్ట్రంలోని ఇండియా స్టేట్ బ్యాంకీ ఆఫీసులలోను బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరులలోని రిజర్వు బ్యాంకీ ఆఫీసులలోను ఈ ఋణానికి రాగల మొత్తాలను జమకట్టుకుంటారు. ప్రతి నూరు రూపాయలకు 99-8-0 లు మాత్రమే తీసుకుంటారు, ఈ ఋణం తీసుకొనడానికి సంబంధించిన షరతులు, తదితర వివరాలు 1955 జూలై 25 వ తేదీ గెజెట్‌లో ప్రకటింపబడినవి.

ఈ ఋణం చేయడానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేంద్రం సమ్మతిని పొందారు.

ఋణంచేస్తున్న ఈ మొత్తాన్ని రాష్ట్రంలో ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి, పారిశ్రామికాభివృద్ధి పథకాలకు, స్థానిక సంస్థలకు, వ్యవసాయదారులకు అప్పులు యివ్వడానికి పెట్టుబడిగా వినియోగిస్తారు.

పాఠశాలలలో గాంధేయ తత్వ విజ్ఞానం

పాఠ్యవిషయం కావాలని కేంద్ర విద్యామంత్రి ఉద్బోధ

న్యూఢిల్లీ, ఆగస్టు 24—దేశంలో విద్యాబోధన వివిధ దశలలోను గాంధేయ సిద్ధాంతాలను, జీవిత విధానాలను పాఠ్యవిషయంగా ప్రవేశ పెట్టాలన్న ప్రతిపాదనను పరిశీలించడానికి కేంద్ర విద్యాశాఖచే నియమించబడ్డ సంఘం నేడు సమావేశమైంది

విద్యాశాఖా మంత్రి మౌలానా ఆజాద్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, ప్రైమరీ, సెకండరీ స్కూళ్ళ పాఠ్య విషయాలలో గాంధీజీ సిద్ధాంతాలను ఒక విషయంగా చేర్చవలసిన అవసరం గురించి వక్కాణించారు.

సహనం, లక్ష్య-సాధనాలకు సమాన ప్రాధాన్యం విషయాలలో గాంధీజీ యిచ్చిన సందేశాలు ఒక్క ఇండియాకే గాక, మొత్తం ప్రపంచానికే శిరోధార్యాలని ఆజాద్ అన్నారు.

గాంధీజీ జీవితాన్ని, ఆయన సిద్ధాంతాలను మన బాల బాలికలకు బోధించడం అవసరమన్నారు.

అన్ని స్కూళ్ళు, యూనివర్శిటీ లైబ్రరీలలోను గాంధేయ సాహిత్య గ్రంథాలు వుండాలని, గాంధేయ సిద్ధాంతాలను గురించి పరిశోధనలు జరపడానికి తగు సౌకర్యాలను విశ్వవిద్యాలయాలు కలిగించాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

ప్రాథమిక, సెకండరీ స్కూళ్లలో గాంధేయ సిద్ధాంతాలను బోధించే విషయమై పరిశీలించడానికి ఒక ఉపసంఘం నియమించబడింది దీనిలో కాకా సాహిబ్ కలేల్కార్, శ్రీ ప్యారేలాల్, శ్రీ ఆబిద్ హుస్సేన్ సభ్యులు.

న్యూఢిల్లీ, ఆగస్టు 24—కోస్తాలో నౌకా రవాణా రేట్లను నూటికి పది వంతులు పెంచాలని వచ్చిన విజ్ఞప్తి ప్రభుత్వం పరిశీలనలో కలదని రవాణా శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ అలగేశన్ నేడు లోక్ సభలో శ్రీ కృష్ణాచార్య జోషీ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

గోవాలో సహాయ నిరాకరణోద్యమం

పన్నుల నిరాకరణతో కార్యక్రమం ప్రారంభించడానికి గోవా కాంగ్రెస్ సన్నాహాలు

కార్వార్ సరిహద్దు, ఆగస్టు 24—

పన్నుల నిరాకరణతో సహా సహాయ నిరాకరణోద్యమాన్ని గోవాలో వెంటనే నిర్వహించి, పోర్చుగీసువారు ఇక ఒక్క రోజైనా పరిపాలన సాగించకుండా చెయ్యడానికి గోవన్ నేషనల్ కాంగ్రెస్ సత్యాగ్రహ సమితి పథకాలు వేసుకొనినట్లు తెలుస్తున్నది.

సత్యాగ్రహ సమితి సమావేశం నేడు కార్వార్ సరిహద్దులో జరిగింది, "సహాయ నిరాకరణోద్యమం" కింద కు రాగల అన్ని చర్యలను తీసుకొని పోర్చుగీసు ప్రభుత్వపాలనను కుంటుపరచవలసిందని గోవనులకు విజ్ఞప్తిచేస్తూ ఆ సమావేశంలో ఒక తీర్మానం చెయ్యబడింది.

పోర్చుగీసు ప్రభుత్వం ఇక ఒక రోజైనా పరిపాలించడం సాధ్యం కాకుండా చెయ్యడానికి ఆలోచించిన కార్యక్రమాన్ని సత్యాగ్రహసమితి సూచించివుండలేదు.

అయితే, పన్నుల నిరాకరణ కార్యక్రమాన్ని వెంటనే అమలుపరచవలెనని సత్యాగ్రహ సమితి భావిస్తున్నట్లు తెలుస్తున్నది. గోవా ప్రభుత్వానికి పన్నులరూపేణా ఎక్కువ ఆదాయం సమకూరుతున్నది. కల్లుగీతవారి ద్వారానట గోవాలో పీరు 12,000 మంది దాకా వున్నారు. వీరు పన్నులు చెల్లించకుండా చేసి, ఇతర రంగాలలో కూడా సహాయ నిరాకరణోద్యమం సాగించడానికి సత్యాగ్రహ సమితి పథకం వేసుకొన్నది.

లోగడ ఇండియాలో సహాయ నిరాకరణోద్యమం నిర్వహించబడినప్పుడు స్కూళ్ళు, కాలేజీ విద్యార్థులు చదువులు మానివేశారు ప్రభుత్వోద్యోగులు తమ ఉద్యోగాలకు స్వస్తి చెప్పారు. ఇదే పద్ధతిని గోవాలో ఉద్యమం తలపెట్టబడుతున్నది.

"గోవాలో సత్యాగ్రహం కొనసాగాలి"

శ్రీ దండావతే విజ్ఞప్తి

సావంత్‌వాడి, ఆగస్టు 23—గోవాలో విదేశీ స్వాతంత్ర్యోద్యమాలకు ఊతఆయిన సత్యాగ్రహాన్ని విరమించవలసిందని గోవన్ నేషనల్ కాంగ్రెసుకు, గోవా విమోచన సహాయక సమితికి అఖిల భారత ప్రజా-సోషలిస్ట్ పార్టీ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎమ్ ఆర్. దండావతే నేడు విజ్ఞప్తి చేశారు.

అతి విషమ సమయంలో ఈ సంస్థలకు పి. ఎస్. పి. అండగా వుండగలదని ఆయన హామీ యిచ్చారు.

"పోర్చుగీసు అధికారులు సత్యాగ్రహుల పట్ల రాక్షసత్వం ప్రదర్శిస్తున్న సమయంలో సత్యాగ్రహోద్యమం ఫలితాలపై వాదోపవాదాలు చెలరేగడం దురదృష్టకరం. సిద్ధాంతాలు భిన్నమైనందువల్ల, అసలు సమస్యను సరిగా పరిశీలించనందువల్ల ఈ అభిప్రాయ భేదాలు వచ్చినవేకాని సత్యాగ్రహోద్యమ తంత్రంపై అంతగా భేదాలు రాలేదు.

"సమస్త ప్రజలను ఉత్తేజపరచి, ఉద్యమానికి వారి ఆదరణను సంపాదించుకొనడానికి శాంతియుత సత్యాగ్రహమే అత్యంత విశిష్టమైన మార్గం" అని ఆయన నొక్కి చెప్పారు.

ఏ దౌర్జన్యపూర్వకమైన చర్య ఆగస్టు 15 సమూహ సత్యాగ్రహం తెచ్చినంత సంచలనాన్ని తేలేదంటూ, సత్యాగ్రహోద్యమ మహాశక్తిని గ్రహించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

సత్యాగ్రహ సమరాన్ని విజయవంతంగా కొనసాగించడంలో గోవన్ నేషనల్ కాంగ్రెస్ వజ్ర సంకల్పాన్ని మరింత దృఢపరచవలసిందని గోవా విమోచన సహాయక సమితిని అభ్యర్థించారు.

విడివిడి సంస్థలు తమ విశ్వాసాలకు అనుగుణంగా స్వాతంత్ర్యోద్యమం కొనసాగించ దలచితే అందుకు అభ్యంతరం వుండరాదని కూడా ఆయన చెప్పారు.

శ్రీ దండావతే గత వారంలో గోవాలో సత్యాగ్రహం చేసి వచ్చిన విషయం పాఠకులకు విదితమే

తిరిగి సమూహ సత్యాగ్రహం

గాంధి జయంతి నాడు జరపడానికి ఆలోచన

కార్వార్ సరిహద్దు, ఆగస్టు 23—కార్వార్‌కు ఆరుమైళ్ళ దూరంలో గల అంగాడిలో ప్రస్తుతం చర్చలు జరుపుతున్న గోవా నేషనల్ కాంగ్రెస్ సత్యాగ్రహ సమితి అక్టోబర్ 2 వ తేదీన గోవా, డయ్యూ, డామన్‌లలో తిరిగి మూక ఉమ్మడిగా సత్యాగ్రహం జరపడం విషయమై ఆలోచించగలదని తెలుస్తున్నది

పఠాన్‌కోట్ పౌరుల ఆసక్తి

గోవాలో సత్యాగ్రహం చెయ్యడానికై 11 మంది వలంటీర్లు పఠాన్‌కోట్ (పంజాబ్) నుంచి నిన్న బయలుదేరారు.

విద్యార్థులచే వీర సంస్మరణ

సెప్టెంబర్ 3 వ తేదీన

న్యూఢిల్లీ, ఆగస్టు23—సెప్టెంబర్ మూడవ తేదీని భారత దేశమంతటా గోవా అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరపనున్నట్లు అఖిల

(మిగతా 2 వ పేజీలో)

ద్వితీయప్రణాళికలో చక్కెర ఉత్పత్తి

22½ లక్షల టన్నులు కావాలని నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 23—ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో 22½ లక్షల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేయాలని చక్కెర ఉత్పత్తి అభివృద్ధి సంఘం నేడు నిర్ణయించింది.

ఈ కౌన్సిల్ 1955 మార్చి 31 వ తేదీ వరకు చక్కెర అభివృద్ధిని వివరిస్తూ సిద్ధపరచిన నివేదిక నేడు లోక్ సభకు అందజేయబడింది. చక్కెర ఫ్యాక్టరీల ఉత్పాదకశక్తిని 20 లక్షల టన్నుల నుంచి 25 లక్షల టన్నుల దాకా అభివృద్ధి చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని నివేదికలో సూచించబడింది.

చక్కెర ఫ్యాక్టరీలు తమ యావచ్ఛక్తిని వినియోగించడం కోసం ఫ్యాక్టరీలు తగినంత మంచి ప్రదేశంలో నెలకొల్పబడ్డాయా, లేదా, సరిగా చెరకు సరఫరా అవుతున్నదా, లేదా, ఏ కారణాలవైనా వివాదాలవల్ల పని చేయకుండా పడివున్నాయా—మున్నగు విషయాలను చక్కెర వుత్పత్తి అభివృద్ధి సంఘ పరిశీలిస్తుంది, ప్లానింగ్ కమిషన్ సలహాదారు మిస్టర్ ఇ. పి. మలాన్ అధ్యక్షతన నియమించబడిన నిపుణుల సంఘం పైవివరాలు పంపవలసిందిగా చక్కెరఫ్యాక్టరీలకు ప్రశ్నావళి పంపింది. జవాబులను ఈ నిపుణులసంఘం పరిశీలిస్తుంది.

భూమార్గాన, సముద్రమార్గాన భారతదేశం 1955 జూన్‌లో జరిపిన వ్యాపారంపైన కస్టమ్సు, ఎక్సైజు సుంకాలవల్ల 1362 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. 1954 జూన్ నెలలో 1274 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది.

విజయవాడవద్ద కృష్ణలో స్టీము లాంచికి ప్రమాదం

20 మంది ప్రయాణీకులతో పాటు, ఒక మోటారుకారు లాంచిలో కలదట

విజయవాడ, ఆగస్టు 24—

20 మంది ప్రయాణీకులు, ఒక కారుగల "హావ్‌లక్" అనే స్టీమ్ లాంచి నేటి మధ్యాహ్నం సుమారు ఒంటిగంటకు కృష్ణానది దాటుతుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయింది.

నిర్మాణంలోవున్న కృష్ణాబారేజివద్ద కారు, లాంచి కనబడినవి.

ప్రయాణీకులలో చాలామంది సీతానగరం వైపు ఒడ్డుకు ఈదుకువచ్చారు.

సంఘటన వివరాలు యింకా తెలియ రాలేదు.

తుంగభద్ర దిగువ కాలువ

గండ్లు మరమ్మతు పూర్తి అయిందట

కర్నూలు, ఆగస్టు 24—తుంగభద్ర రిజర్వాయరు నుంచి నీరు దిగువ కాలువలోకి నేటి సాయంకాలం వదలబడగలదని తెలుస్తున్నది. లోగడ అధికవర్షాల మూలంగా కాలువకు పడ్డ గండ్లు ఇప్పుడు మరమ్మతు చేయబడ్డాయి.

సుమారు 1,000 మంది కూలీలు పనిచేసి ఈ గండ్లను మరమ్మతుచేశారని, ఇప్పుడు వ్యవసాయపు పనులకోసం నీరు వదలడానికి కాలువ అనువుగా వున్నదని ఒక అధికార ప్రముఖుడు ప్రకటించాడు.

కాలువ పొడుగునా వర్షాలు అధికంగా కురిసినా, కాపురం గ్రామంవద్దనే పెద్ద గండిపడిందని అంటూ, వరదనీటిలో మునిగిపోయిన 200 ఇళ్లలోను 40 ఇళ్లు కూలిపోయాయని అతడు పేర్కొన్నాడు పాతరలలోని ధాన్యం గడ్డిమేటులు మొదలైన వాటికి నష్టం కలిగిందని, కొన్ని గొర్రెలు, మేకలు మరణించాయని కూడ తెలియ జేశాడు.

ఈ విషయంలో ఆంధ్ర ప్రభుత్వంచే తగు సహాయ కార్యక్రమం నిర్వహించబడింది. అందుకు అవసరమైన ఖర్చు మంజూరు చెయ్యబడింది.

కాలువ మీది ఆంధ్ర ప్రాంతంలో కొత్తగా పెట్టిన వేరు సెనగ, జొన్న పైరులకు దెబ్బతగిలింది.

ఆలూరు, ఆదోని తాలూకాలలో పొలాలలో నీరు నిలవ వుండడంవల్ల పైరులకు నష్టం కలిగే ప్రమాదం ఏర్పడుతుంది.

ఈ కాలువ క్రింద ఆంధ్ర ప్రాంతంలో ఈ సంవత్సరం అదనంగా 3,000 ఎకరాలవేం పల్లపుపంట క్రిందికి తేబడింది. సుమారు 15,000 ఎకరాల మెట్టభూమి ఈ కాలువ నుంచి నీరు తీసుకొన్నది.

అసలు కాలువ పొడవు 202 మైళ్ళలోను మొదటి 10 మైళ్ళు పనిపూర్తికావస్తున్నదని, ఈ కాలువనుంచి విడిపోయే కర్నూలు కాలువ 30 మైళ్ళలోను చాలమేరవరకు నీరు సరఫరా చెయ్యబడగలదని చెప్పబడుతున్నది. పిల్ల కాలువలు, బోదెలు మొదలైన వాటి పని త్వరత్వరగా సాగుతున్నది ఈ సంవత్సరం ఆఖరుకు పూర్తి కాగలదట.

వివాదాస్పద ప్రాంతాల భవితవ్య నిర్ణయం

ఆంధ్ర ప్రభుత్వం చెన్నరాష్ట్రానికి మరికొన్ని సూచనలు చెయ్యగలదట

కర్నూలు, ఆగస్టు 24—

ఆంధ్ర, మద్రాసు సరిహద్దు సమస్యల పరిష్కారానికి మద్రాసు ఆర్థిక మంత్రి నిర్దేశించిన చతుస్సూత్రాలు మాత్రమే కాక బహుభాషా ప్రాంతాల విషయంలో మరికొన్ని అంశాలనుకూడా పరిశీలించవలసి వుంటుందని ఆంధ్ర ప్రభుత్వం సూచించగలదట.

సరిహద్దులలో గల బహుభాషా ప్రాంతాలలో ఏ ఒక భాష మాట్లాడేవారు కూడా అక్కడి జనాభాలో సగానికి మించివుండరని, అటువంటి సందర్భాలలో అత్యధిక సంఖ్యాక భాషావర్గంహక్కులను ఆమోదించాలనిఆంధ్ర ప్రభుత్వం సూచించగలదని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.

వివిధప్రాంతాలలో 1951 జనాభా లెక్కలను తనిఖీ చెయ్యడానికి "శాంపిల్ సర్వే" జరపాలని, అప్పుడే ఏ నిర్ణయమైనా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా వుండగలదని కూడా ఆంధ్రప్రభుత్వం తెలియజేయగలదట

మద్రాసు ఆర్థికమంత్రి పేర్కొన్న చతుస్సూత్రాలకు చేర్చతగు ఈ అంశాలను పూర్తిగా పరిశీలించి, తగు నిర్ణయం చేసిన పిమ్మట వాటిని ఆంధ్ర ప్రభుత్వం చెన్నరాష్ట్రానికి తెలియజేస్తుంది.

హైదరాబాద్ సత్యాగ్రహులకు బలమైన గాయాలు

బుడతకీచుల కొత్త పైశాచిక చర్యల వివరణ

హైదరాబాద్, ఆగస్టు 24—

గోవా సత్యాగ్రహంలో పాల్గొన్న హైదరాబాద్ వలంటీర్లు నేడు హైదరాబాద్‌కు తిరిగి రాగా, నాంపల్లి స్టేషనులో వారికి బ్రహ్మాండంగా స్వాగతమివ్వబడింది వారిని వీధుల వెంట పూరేగించారు. అప్పుడు వందలకొలది ప్రజలు పోర్చుగీసు వ్యతిరేక నినాదాలు చేశారు.

నేడు వీరు రావడంతో గోవాలో సత్యాగ్రహం చెయ్యడానికై వెళ్ళిన 82 మంది హైదరాబాద్ వలంటీర్లలో ముగ్గురు తప్ప అందరూ తిరిగి రావడమైనది

హైదరాబాద్ జట్టు నాయకుడు, అసెంబ్లీ సభ్యుడు అయిన శ్రీ జె వెంకటేశం, మరి యిద్దరు సావంత్‌వాడి హాస్పిటలులో చికిత్స పొందుతున్నారు. వీరికి బలమైన గాయాలు తగిలినవి. వీరిని హైదరాబాద్‌కు తీసుకొని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి.

సత్యాగ్రహులపై పోలీసుల రాక్షసత్వం గురించి వలంటీర్లు వివరిస్తూ, తాము ఆగస్టు 15 న సమూహ సత్యాగ్రహంలో పాల్గొనలేదని, తర్వాత రెండు రోజులలో తాము గోవాలో ప్రవేశించినామని చెప్పారు, రక్తం కళ్ళ జూడకుండా ఎముకలు విరగగొట్టిపంపే కొత్త పైశాచికచర్యలను బుడతకీచులు సాగిస్తున్నారన్నారు. వారు సత్యాగ్రహులను వివస్త్రులనుజేసి, నేలపై పరుండబెట్టి వారి దేహాలపై పోర్చుగీసు పోలీసులు బూట్ కాళ్ళతో పైశాచిక నృత్యం చేస్తున్నట్లు వెల్లడించారు.

న్యూయార్కు, ఆగస్టు 23—అంతర్జాతీయ అణుశక్తి వ్యవహారాల సంస్థ స్థాపనకు సంబంధించిన ఒక ప్రణాళిక నేడు మిత్రరాజ్య సమితిలో సభ్యత్వంగల రాజ్యాలకు పరిశీలనకై సమర్పించబడింది ఈ ప్రణాళిక వివరాలు రహస్యంగా వుంచబడుతున్నవి.

"ఆంధ్ర రాష్ట్రానికి నాల్గవ ఇంజనీరింగ్ కాలేజీ అవసరం"

—కేంద్ర సంఘంవారి సిఫారసు

కర్నూలు, ఆగస్టు 22—

తృతీయ పంచవర్ష ప్రణాళిక కింద ఆంధ్రరాష్ట్రానికి నాలుగవ ఇంజనీరింగ్ కాలేజీ అవసరం కాగలదని యూనియన్ విద్యాశాఖ నియమించిన టెక్నికల్ కమిటీవారు సూచించారని తెలుస్తున్నది.

వాల్తేరులో ఆంధ్ర యూనివర్శిటీవారు కొత్త ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించిన సందర్భంగా దీని అవసరావసరాలను గురించి విచారించడానికి ఇండియా ప్రభుత్వం ఒక టెక్నికల్ కమిటీని నియమించింది. ఇంజనీరుగా శిక్షణయివ్వడానికి రాష్ట్రంలో ప్రస్తుతం వున్న సౌకర్యాలను గురించి తెలుసుకొని, ఇకముందు రాష్ట్రానికి అవసరం కాగల సౌకర్యాల దృష్ట్యా ఆ సమస్యను పరిశీలించేనిమిత్తం ఆ కమిటీ ఏర్పాటు చేయబడింది.

ఆ కమిటీలో హీరాకుడ్‌డామ్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు శ్రీ ఎం. ఎస్. తిరుమల అయ్యంగార్ (చైర్మన్), కరికుడిలోని టెక్నాలజీ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ డి ఎస్. వెంకన్న, యూనియన్ విద్యాశాఖ సాంకేతిక విద్యా సలహాదారు శ్రీ చంద్రమణి (సభ్యులు)గార్లు కలరు. ఈ కమిటీ ఇటీవల సంబలపూరులో సమావేశమైంది.

ఆంధ్ర హైవేస్ చీఫ్ ఇంజనీర్ శ్రీ సి శేషావతారంగారు ఆ కమిటీవారిని కలుసుకొని వాల్తేరులో ఇంజనీరింగ్ కాలేజీ స్థాపనావశ్యకత గురించి వివరించారు

ఆ కమిటీవారు వాల్తేరులో కొత్త ఇంజనీరింగ్ కాలేజీ స్థాపన మవసరమేనని నిర్ణయించి తృతీయ పంచవర్ష ప్రణాళిక కింద ఆంధ్ర రాష్ట్రానికి మరొక ఇంజనీరింగ్ కాలేజీ అవసరం కాగలదని సూచించారని భావింపబడుతున్నది. ఈ సూచన ప్రకారం వాల్తేరులో ప్రారంభించబడిన కొత్త ఇంజనీరింగ్ కాలేజీ శాశ్వతమైన సంస్థగా పనిచెయ్యడానికి అవకాశాలు ఏర్పడగలవు.

ఆంధ్రరాష్ట్రంలో ప్రస్తుతం వాల్తేరులోని ఇంజనీరింగ్ కాలేజీ కాక ఇంకా రెండు ఇంజనీరింగ్ కాలేజీలు-అనంతపురంలో ఒకటి, కాకినాడలో ఇంకొకటి కలవు ఈ కాలేజీలు తొలి పంచవర్ష ప్రణాళిక కింద అభివృద్ధి చేయబడుతున్నాయి ఆ రెండు కాలేజీలను "అప్‌గ్రేడ్" చేయడానికికూడా ప్రతిపాదించబడింది

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద ఆంధ్ర రాష్ట్రానికి 1,304 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు అవసరం కాగలరని అంచనా వేయబడింది. కాకినాడ, అనంతపురం కాలేజీలలో వచ్చే నాలుగేళ్ళలో 600 మంది సివిల్, మెకానికల్ ఇంజనీర్లు మాత్రమే శిక్షణ పొందగలరు. కాబట్టి వాల్తేరులో మూడవ ఇంజనీరింగ్ కాలేజీ అవసరమని భావించబడింది

ఆంధ్రలో టెక్నికల్ స్కూళ్ళను ప్రారంభించడాన్ని కూడా ఆ కమిటీవారు సూచించారని తెలుస్తున్నది.

అనంతపురం, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలలో సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ శాఖలలో 2½ ఏళ్ళ గడువుగల లైసెన్షియేట్ డిప్లొమా కోర్సులు ఇదివరకే ప్రారంభించబడ్డాయి. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద 652 మంది లైసెన్షియేట్లకు పాలీటెక్నిక్ కేంద్రాలలో శిక్షణ యివ్వడానికి ప్రతిపాదన చేయబడింది.

★ ★ ఆంధ్రప్రభ ★ ★

సచిత్ర వార పత్రిక

31-8-55

ఇందులో

★ చావుబ్రతుకులు (శ్రవ్యనాటిక)—శ్రీ శేలూరి ఉమారాణి
★ మదనోల్బణం (కవిత) —శ్రీ సి. నారాయణ రెడ్డి
★ అంతిర్నాటకం (కథ) "విభావరి"
★ ఏకాకి (సీరియల్) —శ్రీమతి కె. రాజేశ్వరి
★ ఊహకందని విలువలు (విశ్వసాహితి) —శ్రీమతి జానకీరాణి
★ చిత్తచాంచల్యం (కథ)—శ్రీ పరికొండ మధుసూధనరావు
★ మాటలతో గాయాలు (ప్రమదావనం)
★ దశకుమార చరితం (బాలపత్రి సీరియల్)
★ పెద్ద పులి —శ్రీ ముసులూరి రామకృష్ణ
★ బొంబాయి సినిమా కారుల నిరుత్సాహం (చిత్రప్రభ)

ఇంకా తెలుపు—నలుపు, ఊహాగానం, నుడి-నానుడి, పలైపాటలు, గొలుసుకట్లు, బాలవినోదాలు, ఫోటోలు, చిత్రాలు వగైరా...........

64 పేజీలు 4 అణాలు

OFFICIAL SOLUTION OF SQUAREWORD D-46

The Adjudication Committee met on August 24 to discuss the Clues of Squareword D-46. They were agreed that the most apt answers to the Clues were as shown in the square below, which thus is the Official Solution.

CLUES ACROSS	
4	N
8	T
9	M
10	C
13	N
14	F
15	L
17	T
18	R

CLUES DOWN	
1	H
2	F
3	Y
5	S
6	P
7	S
11	P
12	H
16	A

The prize-list, which may be abridged according to space available, will be published in all editions of the "Sunday Standard" dated September 18, 1955.

No claims are necessary, but to make checking easier competitors who think they sent all-correct or one-error entries are asked to advise us (giving official number of entry fee token used). We can then confirm whether their belief is correct.

రాజా స్నో

G.P.I

కినీమా

KINEEMA

ఎడిటర్ : మధుమూర్తి

దీపావళి ప్రత్యేక సంచిక : సాధారణ వెల రు. 6 లు

అడ్రస్ మార్పు

తొలి సంచికను పాఠకులు, ఏజెంట్లు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు అందించిన అభిమానానికి మా కృతజ్ఞత. ఈ ప్రోత్సాహ బలంతో మేము నూతన ధిక్సానికై మా కార్యాలయం మార్చినామని తెలుపుటకు సంతసిస్తున్నాము.

వచ్చే సంచిక సెప్టెంబర్ 15 వ తేదీన వెలువడుతుంది. ఆ సంచికను అక్టోబర్ సంచికగా వెలువరిస్తున్నాము. వినూత్నమైన శీర్షికలు, రచనలు 'కినీమా' విశిష్టత.

ఏజెంట్లు తమకు కావలసిన కాపీలకు సొమ్ము ఆగస్టు 31వ తేదీలోగా పంపవలెను.

మేనేజర్ : కినీమా
36, సర్ త్యాగరాయరోడ్, టి. నగర్, మద్రాసు - 17.

మద్రాసు బ్రాడ్వే టాకీస్‌లో

ఏ. వి. ఎమ్. వారి (తెలుగు)

సంఘం

వైజయంతిమాల, అంజలీదేవి, ఎన్. టి. రామారావు, వి. నాగయ్య నటించినది.

రోజు 3 ఆటలు : 2-15; 6 & రా. 9-45

"హైదరాబాద్ (దక్కన్) లోని అక్కౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఒక కాంటీనును, సైకిల్ షెడ్ ను నిర్మించే నిమిత్తం" సి.పి. డబ్ల్యు. డి., రాష్ట్ర పి. డబ్ల్యు. డి., ఎం. ఇ. ఎస్., రైల్వేల ఆ పూవుడు కాంట్రాక్టరులనుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నాగపూర్, సెంట్రల్ డివిజన్, సి. పి. డబ్ల్యు. డి. నాగపూర్ సీలు వేసిన టెండర్లను ఆహ్వానిస్తున్నారు. వీటి నిర్మాణ వ్యయం ఖర్చు, అంచనా రు. 35 097/- ధరావత్తు రు. 1.755. ముగింపు తేదీ 8-9-1955 మధ్యాహ్నం 3 గం॥ టెండరు ఫారాలు, కాంట్రాక్టు ఇతర షరతులు ఎనిమిది మెంటు నిదర్శనలు, ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికేట్ లతోపై ఆఫీసునుంచి గాని. (సబ్ డివిజనల్ ఆఫీసర్, నాగపూర్ సబ్ డివిజన్ నెం. 11 సెంట్రల్ పి. డబ్ల్యు. డి. నాగపూర్ నుంచిగాని) కాపీ 1కి రు. 5-(వాపసు చెయ్యబడదు) చెల్లించి పొందవచ్చును. ఎ. సి.-241 (4)

నోటీసు

కర్నూలు సి. ఐ. డి. పోలీస్ రేడియో శాఖకు రేడియో సూపర్వైజర్ల నియామకం.

పోలీసు రేడియో శాఖ, సి. ఐ. డి. కర్నూలులో తాత్కాలిక రేడియో సూపర్వైజర్ల ఉద్యోగాలకు తగిన వారి నుంచి దరఖాస్తులు కోరబడుతున్నవి.

దరఖాస్తులు పోలీసు రేడియో ఆఫీసర్, కర్నూలుకు 31-8-1955 గాని, అంతకు ముందు గాని అందాలి. అర్హతలు, వయస్సు మున్నగు యితర వివరాలకు 11-8-1955 తేదీ ఆంధ్ర గజెట్ చూడవచ్చును.

(సం.) ఏ. కన్నిరామన్ నంబియార్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, రైల్వేస్ & సి. ఐ. డి., కర్నూలు.

హైదరాబాద్‌లో మ్యాచ్ ఫ్యాక్టరీ

27 న పండిట్ పంత్ చే ప్రారంభోత్సవం

హైదరాబాద్, ఆగస్టు 23 — ఈనెల 27 వ తేదీన హోం శాఖామంత్రి పండిట్ పంత్ లైన్‌పల్లిలో ప్రారంభించనున్న కో-ఆపరేటివ్ మ్యాచ్ ఫ్యాక్టరీలో పనిచేయుటకై మాజీ నెపిలు, మాజీ మున్సటదార్లు తాలూకు స్త్రీలు 40 మంది చేరారని నేడు హైదరాబాద్ ఖుర్షీ ప్రతినిధి తెలిపారు. మూడు లక్షల రూపాయలు ఖర్చుకాగల ఈ ఫ్యాక్టరీని హిజామ్ వస్త్రాలు సంఘం నెలకొల్పుతున్నది. ఈ సంఘానికి యువ పద్మజానాయుడుగారు అధ్యక్షురాలు.

హైదరాబాద్ రాష్ట్రం సాలుకు 70 లక్షల రూపాయల విలువ పెట్టెలను దిగుమతి చేసుకుంటున్నది. ఈ ఫ్యాక్టరీ నాలుగు లక్షల రూపాయల విలువ పెట్టెలను తయారుచేయగలదు.

ఆంధ్రప్రభ

ఎడిటర్ : నార్ల వెంకటేశ్వరరావు

1955 ఆగస్టు 25 గురువారం

రెండవ ఋణం

మరి ఆరు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆంధ్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరమే రెండవ ఋణాన్ని చేయడానికి సిద్ధమయింది. ఒకే సంవత్సరంలోనే కాక, ఒకే నెలలో రెండవసారి ఋణం చేయడానికి ఈ ప్రభుత్వాలు తీర్మానించుకోవడానికి ఒక ప్రధాన కారణం తొలి ఋణం సందర్భంలో ఆశాతీతంగా లభించిన ప్రజాసహకారమనడంలో సందేహం అక్కరలేదు.

ఈ నెల 16 వ తేదిని మొత్తం పది రాష్ట్ర ప్రభుత్వాలు— ఇప్పటి రెండవ ఋణాన్ని కోరుతున్న ఆంధ్ర, బొంబాయి, మధ్యప్రదేశ్, మైసూరు, సౌరాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలతో పాటు బీహార్, హైదరాబాద్, మద్రాసు ప్రభుత్వాలు—35 కోట్ల 75 లక్షల రూపాయల ఋణాన్ని కోరాయి. ఈ ఋణపత్రాల అమ్మకానికి రెండువారాల గడువు పెట్టబడినప్పటికీ, అయిదురోజుల లోపలనే కోరిన మొత్తాలు పూర్తిగా—కొన్ని రాష్ట్రాల విషయంలో కోరిన మొత్తాలకు దాదాపు రెట్టింపు కూడా—లభించాయి. ఋణపత్రాల అమ్మకం ప్రారంభమైన రోజునే కోరిన దానికి దాదాపు రెట్టింపు మొత్తాలు లభించిన ఘనత ఆంధ్ర, బొంబాయి ప్రభుత్వాలది. ఆంధ్ర ప్రభుత్వం కోరిన మొదటి ఋణం 250 లక్షలు కాగా, తొలినాడే 483 లక్షల రూపాయల ఋణ పత్రాలకు (కోరినదాన్ని మించి 233 లక్షల మొత్తానికి), అర్డీలు వచ్చాయి.

పారిశ్రామికంగానూ, ఆర్థికంగానూ ఎంతో పటిష్ఠమైన బొంబాయి ఋణంతో పాటు ఆంధ్ర ప్రభుత్వ ఋణంకూడా తొలినాడే ఇంతగా జయప్రదం కావడం తెలుగు రాష్ట్రం భవిష్యత్తులో ఆంధ్రులకున్న ప్రబల విశ్వాసానికి తార్కాణం. మనది మహానదుల రాష్ట్రం. అయినా, మన నదీజలాలలో అత్యధిక భాగం ఇంకా వినియోగానికి రానే లేదు. మనది నల్లరేగడ విరివిగా గల రాష్ట్రం. అయినా, బంగారం పండగల లక్షలాది ఎకరాల కొండ సరైన నీటి వసరులు లేక బీటలు వేస్తున్నది. మనది ఖనిజసంపత్తికి లోపంలేని రాష్ట్రం. అయినా, ఎక్కడెక్కడ, ఎంతెంతగా ఈ భూగర్భ సంపత్తి కలదో ఇప్పటికీ సరిగా సర్వే సయితం జరగలేదు. జరగదగు విధంగా సర్వతోముఖాభివృద్ధి జరిగితే, అనతి కాలంలో అఖిల భారతానికే శిరోభూషణం కాగల పాటి సుహాదవకాశాలున్నట్టిది మన ఆంధ్ర రాష్ట్రం.

ఇటి విశ్వాసం ఆంధ్రులకు ప్రగాఢంగా కలదు కాబట్టే, రాష్ట్రాభివృద్ధికి కావలసిన పెట్టుబడి పెట్టడానికి ఋణం కావాలని ప్రభుత్వం కోరినంతనే సముచిత ప్రోత్సాహంతో వారు ముందుకు వచ్చి, అడిగినదానికి దాదాపు రెట్టింపు మొత్తాన్ని కొద్దిగంటలలోపల సమకూర్చారు! మొదటి ఋణం విషయంలో చూపబడినదాన్ని మించి కూడా ఇప్పటి రెండవ ఋణం సందర్భంలో ఆంధ్ర మహాజనులు ఉత్సాహాతిశయాన్ని ప్రదర్శించగలరని విశ్వసిస్తున్నాము.

ఆంధ్ర ప్రభుత్వం నేడు చేసిన ఒక ప్రకటన ప్రకారం, మొదటి ఋణంవలె ఈ రెండవది కూడా ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ పథకాల కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం, వ్యవసాయదారులకు, స్థానిక సంస్థలకు పరపతి సౌకర్యాలను కల్పించడం కోసం వినియోగించబడనున్నది. రాష్ట్రం సత్వరాభివృద్ధి సాధనే ప్రభుత్వం సంకల్పించిన ఈ కార్యక్రమాలన్నింటి లక్ష్యం. ఇట్టి కార్యక్రమాల నిర్వహణకు కోరితే మూడవ ఋణానికి కూడా తాము సన్నద్ధమన్నంత పూనికతో ఆగస్టు 30 వ తేదీ నాడు కొత్త ఋణపత్రాల అమ్మకం ప్రారంభమైనంతనే వాటిని పూర్తిగా కొనివేసి మరొకమారు ఆంధ్రరాష్ట్రవాసులు "భళిరా!" అనిపించుకోవాలి!

కొన్ని కొత్త రైలు స్టేషనుల ఏర్పాటు

విజయవాడ - మద్రాసుల మధ్య

ఒంగోలు, ఆగస్టు 20 — శ్రీ కె. యన్. రాయ్ (డైరెక్టర్ సివిల్ ఇంజనీరింగ్ రైల్వే బోర్డు), యం. ఒ. బాకా (రీజనల్ ఇంజనీర్) గారలు విజయవాడనుండి, యిచ్చటికి వచ్చారు. వీరు యిక్కడ స్టేషన్ రిమోడలింగ్ పనులను తనిఖీ చేశారు.

స్టేషన్‌లోని కట్టడాలు చూచి రి-యిన్‌ఫోర్సు కాంక్రీట్ యిక్కడ వుపయోగించవలసినదని చెప్పారు.

శ్రీ రాయ్ పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, నవంబరునాటికి ప్రయాణీకులను ఎక్కువగా తీసుకొనిపోవుటకు మద్రాసు-విజయవాడ మధ్య, లూప్‌లైన్లు, క్రాసింగు స్టేషన్లు ఎక్కువచేయబడగలవని, యింతవరకు అయిదు క్రాసింగు స్టేషన్లు ప్రారంభింపబడినవని, మరి నాలుగు క్రాసింగు స్టేషన్లు ఏర్పాటు చేయబడుతవని, బెజవాడ రైల్వేస్టేషన్ యార్డు పునర్నిర్మాణానికి 90 లక్షల రూపాయలు ఖర్చు చేయబడునని, ఇందువల్ల ఎక్కువ వ్యాగన్‌లు వుండుటకు అవకాశముంన్నదని, తెనాలి స్టేషను పునర్నిర్మాణమునకు 13 లక్షలు మంజూరుచేయబడి మొదటి భాగం పని పూర్తియయినదని అన్నారు.

బెజవాడ-బిట్రగుంట మధ్య (147 మైళ్ళు) డబుల్ లైను వెయ్యటమో లేక ఖాజీపేట-నెల్లూరు మధ్య కొత్త రైల్వేలైను వేయుట,

నెల్లూరు—బిట్రగుంట మధ్య డబుల్ లైను వెయ్యటం ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చుటకు ప్రభుత్వం ఆలోచనలో కలదన్నారు. శ్రీ రాయ్ యిక్కడికి మూడు మైళ్ళ దూరంలో వున్న పెళ్ళూరు కొత్త క్రాసింగు స్టేషన్ పనిని తనిఖీ చేయుటకు వెళ్ళారు.



"గోవాలో ఎన్నికలు జరిగినవి"—వార్త

గోవా స్వాతంత్ర్య సమరం

(1 వ పేజీ తరువాయి)

భారత విద్యార్థి కాంగ్రెస్ నేడు ప్రకటించింది గోవా ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన ఆంధ్రవీరులు శ్రీ సూరి సీతారామం, శ్రీ చావల జగన్మోహనరావుగారలు విద్యార్థి కాంగ్రెస్ సభ్యులు.

పాక్ రేవుపనివారల సహకారం

బొంబాయి సంస్థ కృషి

బొంబాయి, ఆక్టోబర్ 23 — గోవాకు సరుకులు చేరవేసే నౌకలను, గోవానుంచి సరుకులు తీసుకొనివచ్చే నౌకలను బహిష్కరించడంలో తోడ్పడవలసిందిగా పాకిస్తాన్ రేవు పనివారలను కోరవలసిందని బ్రిటన్‌లోని అంతర్జాతీయ రవాణా సంఘాల సమాఖ్యను బొంబాయి రవాణా, రేవు కార్మిక సంఘం కోరుతున్నట్లు ఈ సంఘం ప్రతినిధి ఒకరు నేడిక్కడ వెల్లడించారు.

పాకిస్తాన్ రేవు కార్మికులుకూడా తోడ్పడితే పోర్చుగీసు ఇండియాపై దిగ్బంధనం అమలు పూర్తిగా విజయం కాగలదని ఆయన అన్నారు.

గోవా ఎన్నికలలో పోటీదార్ల కరువు

బెల్గాం, ఆగస్టు 23 - పోర్చుగీసు ఇండియా లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని 11 స్థానాలకు గత ఆదివారంనాడు జరిగిన ఎన్నికలలో ఒక్క డయ్యూ నియోజకవర్గంలో తప్ప తక్కినవ నియోజకవర్గాలకు ఒకే ఒక అభ్యర్థి పోటీచేసినాడనీ, డయ్యూలో మాత్రం ఇద్దరు పోటీ పడినారని, ప్రజాస్వామిక సిద్ధాంతాల పేరట జరిగిన ఈ "పార్సు" నంతటినీ గోవాలో వున్న కపీనం ఒక్క బ్రిటిష్ విలేకరి అయినా గ్రహించి వుంటాడనీ గోవన్ జాతీయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆగస్టు 1 వ తేదీనుంచి అమలు జరపబడిన నూతన "రాజ్యాంగ సంస్కరణలు" అనుసరించి ఏర్పాటుచేయబడిన లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొత్తం 23 స్థానాలు కలవు. వీటిలో 11 స్థానాలకు సరాసరి ఎన్నికలు జరుగుతవి. ఐదుగురిని గోవా గవర్నర్-జనరల్ నామినేట్ చేస్తారు. తక్కిన స్థానాలకు మత సంస్థలు, తదితర సంఘాలు తమ తమ ప్రతినిధులను నామినేట్ చేస్తారు.

గోవానుంచి వెలువడుతున్న "హెరాల్డో" అనే పోర్చుగీసుపత్రిక ఈ ఎన్నికలపై వ్యాఖ్యానిస్తూ ఇండియా ప్రభుత్వం గోవాపై అనేక ఆర్థిక నిర్బంధాలు విధించినప్పటికీ, రాజ్యాంగ సంస్కరణలకు ప్రతికూలంగా ప్రచారం చేసినప్పటికీ వోటు అధికంగా పోలుచేయబడినవనీ, పోర్చుగలీ పట్ల గోవనుల విశ్వాసానికి ఇదే తార్కాణమనీ గొప్పలు చెప్పుకొన్నది.

అన్ని నియోజకవర్గాలకంటె తక్కువగా పోలింగ్ జరిగిన కనకోనాలో నూటికి 67 మంది, ఎక్కువగా పోలింగ్ జరిగిన బార్డెజ్‌లో నూటికి 94 మంది వోటింగ్‌లో పాల్గొన్నట్లు కూడా ఆ పత్రిక ప్రకటించింది.

డామన్‌లో నూటికి 81 మంది వోటర్లు పోలుచేసినారట.

పోర్చుగీస్ ఆఫీసర్లపై కాల్పులు

గోవాలో ఆరుగురికి గాయాలు

సావంత్‌వాడి, ఆగస్టు 23 — గోవాలోని వైపోయ్‌లో అజ్ఞాతవాసంలో వుండి స్వాతంత్ర్యోద్యమం సాగిస్తున్నవారు కాల్పులు సాగించగా ఒక జీపులో వెడుతున్న ఐదుగురు పోర్చుగీస్ ఆఫీసర్లు, ఆ జీపు డ్రైవరు గాయాలు పడినట్లు తెలుస్తున్నది.

గోవా సైన్యంలో పాకిస్తాన్ పౌరులు లేరట

బాండుంగ్ సభకు వ్యతిరేకంగా కరాచీ వ్యవహరించడంలేదని ఘజ్నఫర్ అలీఖాన్ వివరణ

న్యూఢిల్లీ ఆగస్టు 24 — పోర్చుగీసుపోలీసు సైనిక దళాలలో పాకిస్తాన్ పౌరులు పని చేస్తున్నట్లుగా వెలువడిన వార్తలను ఇండియాలో పాకిస్తాన్ హైకమిషనర్ మిస్టర్ ఘజ్నఫర్ అలీఖాన్ నేడు ఖండించారు.

పోర్చుగీసు పోలీసుదళాలలో కాని, సాయుధ సైన్యంలోకాని పాకిస్తానీలు పని చేయడంలేదని, గోవాలో ఒక్క పాకిస్తాన్ సివిలియన్ ఆఫీసర్ అయినా లేదని పాకిస్తాన్ ప్రభుత్వం తనకు తెలియపరచినట్లుగా మిస్టర్ ఘజ్నఫర్ అలీఖాన్ ప్రకటించారు.

ఇటువంటి వార్తలను ప్రచారించవలదని భారత పత్రికాధిపతులకు ఆయన విజ్ఞప్తి చేస్తూ ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య స్నేహ వృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారికి అనవసరమైన అవరోధాలను ఇటివార్తలు కల్పించగలవని ఆయన పేర్కొన్నారు. ఇండియా, పాకిస్తాన్ పౌరుల మధ్య ద్వేషాలు ప్రబలడానికి కూడా ఇవి దోహదమివ్వగలవన్నారు.

పత్రికా ప్రతినిధులతో ముచ్చటించిన సందర్భంలో ఆయన పై విధంగా అన్నారు.

గోవా సమస్యపట్ల పాకిస్తాన్ వైఖరి

"గోవా సమస్యపట్ల పాకిస్తాన్ ప్రభుత్వ విధానమేమిటి?" అని ఒక విలేకరి ప్రశ్నించగా, "గోవా సమస్య ఇండియాకు, పోర్చుగల్‌కు సంబంధించినది. పాకిస్తాన్‌కు దానితో ప్రత్యక్ష సంబంధం లేదు. ఇతర దేశాలతో వలె పోర్చుగల్‌తో కూడా పాకిస్తాన్‌కు మామూలు సంబంధాలు వున్నవి. అసాధారణ సంబంధాలేవీ లేవు" అని మిస్టర్ ఘజ్నఫర్ అలీఖాన్ అన్నారు.

"గోవాకు వాణిజ్య, తదితర సహాయాలు చెయ్యడం బాండుంగ్ మహాసభ లక్ష్యాలకు విరుద్ధం కాబట్టి వాటిని విరమింపవలసిందిగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇండియా ప్రభుత్వం అధికారపూర్వకంగా కోరినదా?" అని ప్రశ్నించగా, ఇంతవరకు అట్టిది జరగలేదని జవాబు చెప్పారు.

"బాండుంగ్ సభ నిర్ణయాలను వ్యతిరేకించలేదు"

"రెండు రోజులక్రితం కామన్‌వెల్త్ వ్యవహారాలశాఖ కార్యదర్శితో నేను సంభాషించినప్పుడు గోవా సమస్యకూడా ప్రస్తావించబడింది. బాండుంగ్ మహాసభ గురించి కూడా కొద్దిగా ప్రస్తావించబడింది. బాండుంగ్ మహాసభ తీర్మానాలకు విరుద్ధంగా పాకిస్తాన్ ఏదైనా చేసినట్లు ఒక్క నిదర్శనమైనా కల్పించలేదు" అని నొక్కి చెప్పారు.

ఇంకా యిలా పేర్కొన్నారు :

"గోవా పరిస్థితిపై పాకిస్తాన్‌లో కొన్ని వ్యాఖ్యానాలు చెయ్యబడినవి. ఈ సమస్యపై పాకిస్తాన్ నాకు తెలిసినంతవరకు ఎట్టి అభిప్రాయాన్ని ప్రకటించివుండలేదు.

"పోర్చుగల్‌కు ఆర్థిక సహాయం, తదితర సౌకర్యాలు విరమింపేయడానికి పాకిస్తాన్ తనకుతాముగా ఏదైనా చర్యలు తీసుకోదలచిందా?" అని అడుగగా, "ఈ సమస్యపై పాకిస్తాన్ ప్రభుత్వంతో నాకంత సన్నిహితత్వంలేదు. కరాచీ ఉద్దేశమేమిటో, అది ఏమిచెయ్యదలచిందో కూడా తెలియదు" అని మిస్టర్ ఘజ్నఫర్ అలీఖాన్ సమాధానమిచ్చారు. (యు. పి. ఐ)

బెల్గాంలో అనంతపురం సత్యాగ్రహులు

బెల్గాం, ఆగస్టు 24 — గోవాలో సత్యాగ్రహం చెయ్యడానికి అనుమతించవలసిందిగా గోవా విమోచనోద్యమ సహాయక సంఘాన్ని కోరుతూ ఇండియాలోని వివిధ ప్రాంతాలనుంచి సత్యాగ్రహదళాలు నేటికీ ఇక్కడకు వస్తున్నవి.

చిన్న అనంతపురం జిల్లానుంచి ఒక జట్టు చేరింది 12 మంది వలంటీర్లు కల ఈ జట్టుకు శ్రీ ఎస్. నారాయణశెట్టి నాయకుడు. ఈ జట్టులో ఒక మహిళ కూడా కలదు.

అనంతపురంనుంచి మరికొన్ని దళాలు కూడా త్వరలో బెల్గాం రానున్నట్లు వర్తమానం చేరింది.

చిన్న నే మైసూర్‌నుంచి ఒకజట్టు, పెపూనుంచి మరొక జట్టు బెల్గాం కు వచ్చింది.

బెల్గాంలో గోవా గూఢచారికి శిక్ష

రెండునెలల ఖైదు

బెల్గాం, ఆగస్టు 24 — యశ్వంత కృష్ణ నాయక్ అనే కాజీరాక్ నివాసికి ఇక్కడి మేజిస్ట్రేటు ప్యాస్‌పోర్ట్ చట్టంకింద రెండు నెలల కఠిన శిక్ష విధించారు.

పోర్చుగీసు గూఢచారి అనే అనుమానంపై రెండు రోజులక్రితం ఈయనను పోలీసులు అప్పగించారు.

ఈయన గురించి పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు.

లంక ప్రధానిచే వదంతుల ఖండన

కొలంబో, ఆగస్టు 22 — గోవా సమస్యా పరిష్కారానికి తాను కొలంబో రాజ్యాల పరంగా చర్య తీసుకోనున్నట్లు వెలువడిన వార్తలు నిజంకావనీ, రక్తపాతం వారించడానికేమి, ప్రపంచ శాంతి కృషి దృష్ట్యానేమి పోర్చుగీసు ప్రభుత్వం కోరితే తాను మధ్యవర్తిగా వ్యవహరించ గోరుతున్నాననీ లంకలోని పోర్చుగీస్ రాయబారి డాక్టర్ అల్వరో బి. లాబొరింహోతో చెప్పాననీ లంక ప్రధాని సర్ జాన్ కొటెలవాలా నేడు అన్నారు.

సూడాన్‌నుంచి ఈజిప్షియన్, బ్రిటిష్ బలాల ఉపసంహరణ

—ఒడంబడిక కుదిరిందట

కయిరో, ఆగస్టు 23 —

ఖార్టూమ్‌నుంచి నవంబర్ 12 వ తేదీలోగా ఈజిప్షియన్, బ్రిటిష్ మిలిటరీ బలాలను ఉపసంహరించడానికి వీలిచ్చే ఒక పథకంపై బ్రిటన్, ఈజిప్ట్‌ల మధ్య ఒడంబడిక కుదిరిందని నేటిరాత్రి అధికార పూర్వకంగా ప్రకటించబడింది.

దీనికిముందు దక్షిణ సూడాన్‌కు బ్రిటిష్ ఈజిప్షియన్ సైన్యాలు పంపబడాలనీ, అక్కడి పరిస్థితిని గురించి చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ సభ జరపబడాలనీ ఈజిప్టు చేసిన ప్రతిపాదనను బ్రిటన్ తిరస్కరించింది.

సూడాన్ గవర్నర్-జనరల్ సర్ నాక్స్ హెల్మ్ నేడు కయిరోమీదుగా ఖార్టూమ్‌కు బయలుదేరడానికి ముందు ఒక ప్రకటన చేస్తూ, దక్షిణ సూడాన్‌కు బ్రిటిష్ సేనలను పంపవలసిన అవసరం లేదనీ, సూడాన్‌కు గల 6,000 సైన్యం ఈ పరిస్థితిని అదుపులో పెట్టగోగలదనీ అన్నారు.

సూడాన్‌లో సైనిక విప్లవానికి కారణం

ప్రధాని ఎల్ అజ్హారీ వివరణ

ఖార్టూమ్, ఆగస్టు 23 — టోరిట్‌లోని ఒక దక్షిణ సూడానీస్ సైనిక పటాలం ఆగస్టు మొదటి తేదీని ఉత్తర సూడాన్‌కు బయలుదేరి వెళ్ళడానికి నిరాకరించి, తమ అధికారుల ఆజ్ఞ దాటబడడంతోనే తిరుగుబాటు ప్రారంభమైనదని సూడానీస్ ప్రధాని మిస్టర్ ఇస్మాయిల్ ఎల్ అజ్హారీ నేడు యిక్కడి పత్రికా ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు.

పశ్చిమ ఈక్వటోరియన్ జిల్లాలు జుబ్బా, యాయి, యాంబియో, మెరిడీ లలో 190 మంది సైనికులు కూడా తిరుగుబాటు చేశారని, వీరిలో 188 మంది ఉగాండామీదుగా టోరిట్‌కు వచ్చి అక్కడి తిరుగుబాటుదారులతో చేతులు కలపడానికి యత్నించారనీ, వీరికి ప్రవేశం నిరాకరించబడి, నిరాయుధులు కావింపబడ్డారనీ సూడాన్ ప్రధాని అన్నారు. మిగిలినవారింకా పశ్చిమ ఈక్వటోరియాలోనే అక్కడక్కడ మసులుతున్నారనీ, వీరితో సంబంధం పెట్టుకోనడానికి అవకాశం లేదనీ, వీరు త్వరలోనే లొంగిపోవచ్చుననీ ఆయన అన్నారు.

ఈ సందర్భంలో తిరుగుబాటుకు కారకులని ఎవరినీ నిందించడానికి వీలులేదని, అయితే కయిరో రేడియో దక్షిణ సూడానీస్ భాషలలో చేస్తున్న రేడియో ప్రకటనలు హానికరంగా వున్నవనీ సూడానీస్ ప్రధాని అన్నారు.

తిరుగుబాటుదారులకు స్థానిక ఆదివాసులు మద్దతునిస్తున్నట్లు సూచించే నిదర్శనలేవీ లేవనీ, దక్షిణ సూడాన్‌లో జరిగిన అరెస్టుల విషయం ఏదీ ప్రభుత్వానికి యింకా తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు. ఈజిప్షియనులను లేపవలె ఉత్తర సూడాన్‌లో అరెస్టు చెయ్యబడితేనంగాని, పంపివేయబడడంగాని జరగలేదని, ఉత్తర సూడానీస్ సేనలను దక్షిణ సూడాన్‌నుంచి ఉపసంహరించుకొని, దక్షిణ సూడానీస రాజకీయ నాయకులకే ఈ పరిపాలనా బాధ్యత వదిలి వెళ్ళాలని దక్షిణసూడాన్‌కు చెందిన పార్లమెంటు సభ్యులు తనకు సూచించారని, అయితే ప్రస్తుత పరిస్థితిలో తాను సేనల ఉపసంహరణకు అంగీకరింపజాలననీ, దక్షిణ సూడాన్ పార్లమెంటు సభ్యుల సహకారం స్వీకరించడానికి సిద్ధంగా వున్నట్లు తెలియజేశాననీ ఆయన అన్నారు.

బ్రిటిష్, ఈజిప్షియన్ బలాలకు లొంగిపోవడానికి తిరుగుబాటుదారులు సిద్ధపడడానికి, బ్రిటిష్, ఈజిప్షియన్ సైన్యాలు పంపబడాలన్న ఈజిప్టు సూచనకు సంబంధం ఏదైనా కలదా అన్న ప్రశ్నకు జవాబిస్తూ, "ఈజిప్టు ప్రతిపాదన మిక్కిలి తీవ్రమైన"దనీ, తన మంత్రివర్గం ఇంకా దానిని పరిశీలిస్తున్నదనీ ఇస్మాయిల్ ఎల్ అజ్హారీ అన్నారు.

సూడాన్ ప్రశ్నకు జవాబిస్తూ ఈ సందర్భంలో కొందరు నాన్-కమిషన్డ్ ఉద్యోగులు కుట్ర జరిపినట్లు సూచించేపత్రాలు దొరికినవని ఆయన అన్నారు.

ఉత్తర సూడాన్ సైన్యాలు జూబానుంచి ఉపసంహరించబడి, వాటి స్థానే బ్రిటిష్, ఈజిప్షియన్ బలాలు పంపబడితే తాము లొంగిపోగలమని కూడా తిరుగుబాటుదారులు తనకు తెలియజేశారనీ, అయితేవారు, వేఎవరికూ లొంగిపోవాలనే తాను చెప్పాననీ కూడా సూడాన్ ప్రధాని అన్నారు.

కర్నూలులో విమానాశ్రయం

14.8 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 23 —

కర్నూలులో సుమారు 14.8 లక్షల రూపాయల ఖర్చుతో ఒక విమానాశ్రయాన్ని నిర్మించడానికి ఇండియా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విమానాశ్రయంలో దాదాపు అన్ని సౌకర్యాలు వుండగలవు.

విమానాశ్రయం నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని సేకరించడం, టెర్మినల్ బిల్డింగులను నిర్మించడం-మొదలైన పనులు త్వరలోనే ప్రారంభం కాగలవు.

ఈ విమానాశ్రయ నిర్మాణానికి అంచనా వెయ్యబడ్డ 14.8 లక్షల రూపాయలు కేవలం నాన్-రికరింగ్ ఖర్చు మాత్రం.

ఉత్తర బీహారులో, రక్సాల్‌లో, 17.18 లక్షల రూపాయల ఖర్చు అంచనాతో ఒక వర్షవెంటు విమానాశ్రయం. బీహార్-నేపాల్ సరిహద్దులో చివరి రైలుస్టేషను అయిన జోగ్‌బని దగ్గర 5.45 లక్షల రూపాయల ఖర్చు అంచనాతో ఫెయిర్ వెదర్ విమానాశ్రయం. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో 5.42 లక్షల అంచనాతో ఒక ఆల్ వెదర్ విమానాశ్రయము. హూస్ — బీహార్‌లోని ప్రస్తుత విమానాశ్రయానికి 17.71 లక్షల రూపాయల ఖర్చు అంచనాతో ఒక పక్కా రన్ వే మొదలైన సౌకర్యాలు- వీటి నిర్మాణానికి ఇండియా ప్రభుత్వం మంజూరు చేసింది.

బీహారు, పశ్చిమ బెంగాల్‌లలోని నాలుగు విమానాశ్రయాలను రాష్ట్ర ప్రభుత్వాలనుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొంటుంది.

డండం విమానాశ్రయం దగ్గర గృహవసతి కోసం 16.44 లక్షల రూపాయలు మంజూరు చేయబడ్డాయి.

రజిత శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పడానికి అవసరమైన ఇంజనీరింగ్ పరికరాలలో నూటికి 80 వంతులు 1955 జూన్ నెలాఖరుకు సేకరించబడ్డాయి. ఈ కర్మాగారానికి కావలసిన యంత్రాలలో నూటికి 37 వంతులు సదరు శాల నుంచి వచ్చాయి [illegible] వంతులు త్వరలో రానున్నాయి.

బొగ్గు గనుల జాతీయకరణ

ఆలోచనలో కలదని లోక్‌సభలో మంత్రి శ్రీ కె. సి. రెడ్డి జవాబు

న్యూఢిల్లీ, ఆగస్టు 23 — బొగ్గు గనులను జాతీయంచేసే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని నేడు లోక్‌సభలో మిస్టర్ ఇబ్రహీం ప్రశ్నకు ఉత్పత్తిశాఖ మంత్రి శ్రీ కె. సి. రెడ్డి సమాధానం చెప్పారు.

బీహారులో గిరిడీ బాయుగాని చిన్న చిన్న బొగ్గుగనుల సంగతి పరిశీలించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక సంఘాన్ని నియమించదలచిందని ఆయన తెలిపారు.

గనుల నియమ నిబంధనలను వుల్లంఘించే గనుల కంపెనీలు బ్లాక్‌లిస్టులో చేర్చబడుతాయని, ఈ లిస్టులో చేరిన కంపెనీల నుంచి ప్రభుత్వం బొగ్గు కొనడం మానుకుంటుందని శ్రీ రెడ్డి శ్రీ భారతి రామ ఆజాద్ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 23 — మూడవ ఉక్కు ఫ్యాక్టరీని ఎక్కడ నెలకొల్పాలనే విషయంలో పశ్చిమ బెంగాల్, బీహార్ ప్రభుత్వాలలో కేంద్రం త్వరలోనే సంప్రదించగలదని తెలుస్తున్నది.

దుర్గాపూర్, సింద్రీ, అసన్‌సోల్‌లలో ఏదో ఒకచోట ఈ ఫ్యాక్టరీ నెలకొల్పబడగలదు. బ్రిటిష్ స్టీల్ మిషన్ తన నివేదికలో ఈ మూడు స్థలాలనుంచి చెప్పడంలను చర్చించివుంది. ఈ విషయాన్ని సంప్రదించి త్వరితమేమిటి ఉభయ పాలకుల నేడే నాయుడుబాబుల వరిశీలించనట్లు తెలుస్తున్నది.

పారిశ్రామిక ఆర్థిక, సహాయ సంస్థ విధులు

రాజ్యసభలో సభ్యుల విమర్శలకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆగస్టు 23 — పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థ (సవరణ) బిల్లుపై రాజ్యసభ నేడు కూడా తిరిగి చర్చ సాగించింది.

ఋణాలు కోరే దరఖాస్తులను పరిశీలించే నిమిత్తం ఈ సంస్థ కార్యవర్గంతో కలిపి ఇండియా రిజర్వు బ్యాంకి ఒక అడ్ హాక్ కమిటీని నియమించాలని డైరెక్టర్ల బోర్డులో ఒక చార్టర్డ్ అక్కౌంటెంట్ కూడా వుండాలని శ్రీ పరేఖ్ సూచించారు.

ఇదివరకే సుప్రతిష్ఠితమైవున్న పరిశ్రమలకు కాక, కొత్త పరిశ్రమలకు ఈ సంస్థ ఋణ సహాయం చెయ్యాలని, చిన్న పరిశ్రమలకు కూడా సహాయం లభించేటట్లు ఋణాల కనిష్ఠ పరిమితిని అయిదు లక్షల రూపాయలుగా నిర్ణయించాలని (ఇప్పుడిది పది లక్షల రూపాయలు) డాక్టర్ రాధాకుముద్ ముఖర్జీ (నామినేటెడ్) సూచించారు.

పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థకు, రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థకు సమన్వయం కుదరాలని, ఈ బిల్లు మూలంగా వెనక జరిగిన పొరబాట్లు వర్దుబాటు కావలని శ్రీ కిషన్ చంద్ (పి. ఎస్. పి. హైదరాబాద్) తెలిపారు.

పంచవర్ష ప్రణాళికను అనుసరించి కాని, దేశానికి అవసరమైనవి కాని ఫ్యాక్టరీలను నెలకొల్పే కంపెనీలకే ఋణాలివ్వాలని శ్రీ కె. డి. మైత్ర్య (కాంగ్రెస్, మధ్య భారత్) కోరారు.

రెవిన్యూ, రక్షణ వ్యయాల మంత్రి శ్రీ ఎ. గుహ ఈ చర్చకు సమాధానమిస్తూ, ఈ పారిశ్రామికాభివృద్ధికి సహాయం చేసే సంస్థలు నేడు చాలా కలవని, చిన్న పరిశ్రమలకు సహాయం చెయ్యడం ప్రభుత్వం ఆర్థిక సహాయ సంస్థ కర్తవ్యమని పేర్కొన్నారు. సంస్థకు, ప్రయివేటు వ్యక్తులు నిర్వహించే సహాయసంస్థకు కూడా చాలా వరకు ప్రభుత్వమే ద్రవ్యాదికాన్ని సమకూరుస్తుందని, గతంలో ఏమి జరిగినా పారిశ్రామిక ఆర్థిక సహాయసంస్థ ఇప్పుడు భారీ పరిశ్రమలకే ఎక్కువ సహాయం చెయ్యవలసివుంటుంది. ఈ సంస్థ, ప్రభుత్వంపు ఆర్థిక సహాయ సంస్థ కూడా పరస్పర సహకారంతో వ్యవహరించేటట్టు చెయ్యడానికి రిజర్వుబ్యాంకి కొన్నాళ్ళుగా పత్యంప్రదాయాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.

వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పబడేటట్లు చూడవలసిన బాధ్యతమాత్రం పారిశ్రామిక, ఆర్థిక సహాయసంస్థపై లేదు.

"ఈ సంస్థ యింకా ఎక్కువ సమర్థవంతంగా వ్యవహరించేటట్లు చెయ్యడానికి విచారణ సంఘం చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది"

ఉద్యోగుల నియామకం గురించి వివరిస్తూ శ్రీ గుహ యిలా అన్నారు :—

"విచారణ సంఘం నివేదిక అందిన వెంటనే ప్రభుత్వోద్యోగులలో అత్యంత సమర్థులైనవారిని సంస్థ నిర్వహణకు ఎంపిక చేయడం జరిగింది. ఆయన 15 నెలలపాటు అధ్యక్షుడుగా వున్నారు. ప్రస్తుతం మరొక సమర్థుడైన ఉద్యోగిని ప్రభుత్వం అధ్యక్షుడుగా నియమించబోతున్నది. ఈ సంస్థ జనరల్ మేనేజరుగా నియమించే నిమిత్తం రిజర్వ్ బ్యాంకి ఉద్యోగి ఒకరిని కూడా పిలిపిస్తున్నాం."

బిల్లుపై క్లాజువారీగా జరిగిన చర్చలో శ్రీ భూపేష్‌గుప్త (కమ్యూనిస్టు-పశ్చిమబెంగాల్) ప్రతిపాదించిన ఒక సవరణను సభవారు త్రోసిపుచ్చారు.

డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుని నియమించే ముందు పార్లమెంట్ ఆమోదం పొందాలని ఈ సవరణ కోరుతున్నది.

క్లాజువారీ చర్చ ముగియకముందే సభ రేపటికి వాయిదాపడింది.

రాజ్యసభ కార్యక్రమం

న్యూఢిల్లీ, ఆగస్టు 24 — రాజ్యసభలో కంపెనీల బిల్లుపై చర్చ ముగిసిన వెంటనే ప్రెస్ కమిషన్ నివేదికపై ఎనిమిది గంటలు చర్చ జరగనున్నది. కంపెనీల బిల్లుకు మొత్తం 50 గంటలు కేటాయించారు. అందులో 20 గంటలు సామాన్య చర్చకు, 28 గంటలు క్లాజువారీ చర్చకు, రెండుగంటలు తుదిచర్చకు కేటాయించారు. సెప్టెంబర్ 30 వ తేదీకి రాజ్యసభ సమావేశాలు సమాప్తం కానున్నవి.

సెప్టెంబర్ 6 వ తేదీన విదేశ వ్యవహారాలపై అయిదున్నర గంటలు చర్చ జరుగుతుంది. 7 వ తేదీన పౌరసత్వం బిల్లుపై ఏడు గంటల చర్చ జరుగుతుంది కూడా.

నాంగల్‌లో నెలకొల్పబడనున్న రసాయనిక ఎరువుల ఫ్యాక్టరీ సాలీనా 2 లక్షల టన్నుల అమోనియా ఎరువును వుత్పత్తిచేయగలదు. ఆ ఫ్యాక్టరీ 1959 నుండి వుత్పత్తి ప్రారంభిస్తుంది.



అందరును వాడునది జామా ఆయిల్ & రబ్
దగ్గు, శీతలము మొదలగు వ్యాధులకు

జె. బి. ఎ. ప్రిటింగు యింకులకు ఆంధ్రరాష్ట్రములో అన్ని ముఖ్య పట్టణములలో స్టాకిస్టులు కావలెను.
వివరములకు:
పోస్టుబాక్సు నెం. 5, విజయవాడ-1

నోటీసు

గుంటూరు ప్రిన్సిపల్ సబార్డినేటు జడ్జీవారి కోర్టులో—ఓ. ఎస్. 1/1916

గుంటూరు టౌనులోవున్న శ్రీ గుంటూరు మయ్యాస్వతిమునకు మూడవ ట్రస్టీగా చేయుచున్న శ్రీ మేళ్ళచెర్వు విశ్వపతి శ్రీగారు మరణించినందున వారి స్థానే మొకి దిని నియమించవలసి యున్నది. ఇట్టి పదవు ట్రస్టీపదవినికోరే గుంటూరు వ్యక్తులై న హిందువులు 1-9-1955 తేదీ లోగా శ్రీ గుంటూరు ప్రిన్సిపల్ సబార్డినేటు జడ్జిగారికి పోస్టుద్వారా కాని, శిరిస్తాదారుగారికి అందజేయు మూలముగా కాని దరఖాస్తులు దాఖలు చేసుకొనయును. దరఖాస్తులు కోర్టు 5-9-55 తేదీన పరిశీలించి తగువారిని నియమించగలరు.

(సం.) డబ్ల్యు. వి. వి. సుందరరావు,
ప్రిన్సిపల్ సబార్డినేట్ జడ్జీ,
గుంటూరు, 18-8-55.

శ్లేష్మ కఫం

మొదటిరోజే కరుగును

ఊపిరాడకపోవుట, ఉక్కిరిబిక్కిరియగుట, ఆ తెరిని ఉబ్బసం, రొమ్ము పడిశము, మీ శరీరమును, విషపరచి, బలమును హరించి, మీ గుండెను ఆరోగ్యమును పాడుచేయును. 3 నిమిషములలో మెండకో (MENDACO) రక్తనాళములలో ప్రవేశించి వెంటనే గుణమిచ్చును. మొదటిరోజునే కఫము కరిగి, ధారాళముగా వూపిరాడి, హాయిగా నిద్రపట్టును. మత్తు మందులుగాని, పొగ పీల్చడం గానీ సూది మందులుగాని వద్దు. రుచిలేని మెండకో (MENDACO) బిళ్ళలు భోజనం సమయంలో తీసుకొని మీరు ఎన్ని యేండ్ల నుండి బాధపడుతున్నా ఉబ్బసము, రొమ్ము పడిశము నుండి విముక్తులకండి మెండకో (MENDACO) అమోఘంగా గుణమిచ్చును. 24 గంటలలో వూపిరాడును. 8 రోజులలో ఉబ్బసమును పోగొట్టును. లేనిచో ఖాళీ సీసాను వాపసు చేసినచో మీ డబ్బు తిరిగి ఇచ్చివేయబడును. మీ కెమిస్టువద్ద మెండకో (MENDACO) తెచ్చుకొనండి. దానిలోని గ్యారంటీ మీకు రక్షణగా వుండును.

శ్లేష్మ పెంద్రుకలను పోగొట్టును

(గవర్నమెంటు రిజిష్టర్డు)

తంగేళ్ళనుమాడి మోసపోవద్దు. అది కాశ్కా వికారము. మా సువాసనగల "మన్ మోహిని హేర్ ఆయిల్" అనేక వనమూలికలతో ఆయుర్వేద పద్ధతిలో తయారైనది. 60 వంవత్సరములవరకు పెంద్రుకలను నల్లగావుంచును. కొద్దిగా నెరసివుంటే ఒక సీసా రు. 3-8-0. 3 సీసాలు రు. 9-0-0. సగము నెరసివుంటే ఒక సీసా రు. 5-0-0. 3 సీసాలు రు. 12/-. పూర్తిగ నెరసివుంటే ఒక సీసా రు 7/- లు. 3 సీసాలు రు 18/- లు. ఇది పనిచేయదని నిరూపించిన రు. 500/-

BEHAR LABORATORIES,
(52) P.O., Rajdhanwar (H. Bagh.)

పాక్ రాజ్యాంగ నిర్మాణ సభలో గందరగోళం

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ బిల్లు ప్రతిపాదనపై ప్రతిపక్షం తీవ్ర విమర్శ

అవామీ, స్వతంత్ర సభ్యులు రెఫరెండం కోరుతారట

కరాచీ, ఆగస్టు 23—

10 రోజుల విశ్రాంతి తర్వాత నేడు మరల సమావేశమైన పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణసభలో పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ బిల్లు ప్రతిపాదించినప్పుడు చర్చనీయాంశాలలో మొదటిదైన ఫజ్లుల్ రహమాన్ తీర్మానంకంటే ముందుగా ఏకీకరణ బిల్లుకు అవకాశ మిచ్చినందుకు ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహించి అల్లరి చేశారు. 45 నిమిషాల వరకు అలరి అణగ లేదు.

ఏది ముందు, ఏది వెనుక చర్చించాలనే విషయాన్ని నిర్ణయించవలసినది గవర్నర్-జనరల్ ప్రతినిధి అయిన ప్రభుత్వమేనని పశ్చిమ పంజాబ్ గవర్నర్ గుర్మానీ ప్రసంగించినందుకు ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా నిరసన తెలిపి, ఆ మాటలను ఉపసంహరించుకొనేవరకు ఆయనను ప్రసంగించ నివ్వలేదు

ఫజ్లుల్ రహమాన్ అసెంబ్లీ సభ్యుల హక్కుల దృష్టితో మాట్లాడుతూ, గడిచిన సమావేశంలో తన తీర్మానం మొదట చర్చించబడుతుందని అసెంబ్లీ హామీ యిచ్చిందని అన్నాడు. ఈయన తీర్మానం 223 ఎ, 92 ఎ సెక్షన్ల రద్దుకు సంబంధించింది.

ప్రతిపక్ష సభ్యుడు మియా ఇఫ్తికారుద్దీన్ ప్రసంగిస్తూ, లోగడ చేయబడిన చట్టాలు చెల్లుబడి అయ్యేవరకు రాజ్యాంగ నిర్మాణ సభ మరొక విషయాన్ని చర్చించడానికి అవకాశం లేదన్నాడు.

ఫిరోజ్‌ఖాన్ నూన్ ప్రసంగిస్తూ, పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ బిల్లు ఆమోదించబడిన తర్వాత, తక్కిన చట్టాలన్నీ బుట్టదాఖలు కాగలవనే అనుమానం వుందన్నాడు.

ప్రభుత్వ పక్షాన యూసుఫ్ హరూన్ మాట్లాడుతూ, ఫజ్లుల్ రహమాన్ తీర్మానాలు ఎజెండాలో వున్నవేగాని, వాటిని మొదటే చర్చకు తీసుకుంటామనే హామీ యేమీ లేదన్నాడు. ఏది ముందు, ఏది వెనుక చర్చించాలని నిర్ణయించవలసినది గవర్నర్-జనరల్‌కు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వమేనని గుర్మానీ అన్నాడు.

ఏకీకరణ బిల్లుపై చర్చ సాగినంతసేపు గందరగోళం జరుగుతూనేవుంది. ప్రతిపక్ష సభ్యులు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వ పక్షంపై విసుర్లు విసురుతూనే వున్నారు.

స్పీకర్ వాహబ్‌ఖాన్ అల్లరిని సర్దలేకపోయాడు నేడు చర్చించబడనున్నది ఏకీకరణ ప్రతిపాదనే అని ఆయన రూలింగు ఇచ్చినప్పటికీ ఎవరూ లక్ష్యపెట్టక గోలచేస్తూనే వున్నారు. స్పీకర్ వారిని సర్దడంకోసం కేకలు వేస్తూనే వుండవలసివచ్చింది.

ఏకీకరణ బిల్లును ప్రతిపాదించకుండా చేయడానికే ప్రతిపక్షం నిర్ణయించుకున్నట్టు తోచింది. లోగడ జరిగిన చటాల చెల్లుబడి బిల్లు పరిశీలనకు నియమించిన సెలెక్టుకమిటీ గడువు పొడిగించాలని న్యాయ శాఖ మంత్రి శ్రీ కామినీకుమారదత్త ప్రతిపాదించిన చిన్న తీర్మానంపై కూడా ప్రతివాదం వారు గంటన్నర వరకు చర్చ సాగించారు.

దీనిపై ప్రతిపక్షం వోటు తీసుకోవాలని పట్టుబట్టింది. వోటింగులో ప్రభుత్వం ప్రథమ విజయం సాధించింది. అనుకూలంగా 54 ప్రతికూలంగా 17 వోట్లు వచ్చాయి. కనుక మామూలుగా రాజ్యాంగ సభ సమావేశం వాయిదా తర్వాతనే స్పీకరు ఏకీకరణ బిల్లును ప్రవేశ పెట్టడానికి అనుమతివ్వవలసి వచ్చింది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఈ బిల్లును ప్రతిపాదించాడు.

అణుశక్తి శాంతి కాల వినియోగం

రష్యాకంటే అమెరికా ముందడుగు వేసివున్నదని స్ట్రాస్ వివరణ

డెన్వర్, ఆగస్టు 23—అభ్యుదయానికి అణుశక్తిని వినియోగించడంపై ఇటీవల జెనీవాలో అంతర్జాతీయ మహాసభ జరిగిన పిమ్మట, అణుశక్తి శాంతికాల వినియోగ కార్యక్రమంలో సోవియెట్ యూనియన్ కంటె అమెరికా ఎంతో ముందువున్నట్లు స్పష్టమైనదని అమెరికా అణుశక్తి వ్యవహారాల పరిశీలక సంఘం అధ్యక్షుడు మిస్టర్ లూయీ స్ట్రాస్ ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్‌కు నేడు వివేదించాడు.

తిరువరి ఆయన పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ జెనీవాలో ఉత్పన్నమైన మైత్రి ఇకముందు కూడా కొనసాగితే ప్రపంచంలో శాంతి సుస్థిరం కావడమే గాక ప్రపంచ ప్రజల జీవనస్థాయి కూడా పెరుగగలదని నొక్కి చెప్పాడు.

రుమేనియాకు భారతదేశం శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, ఆగస్టు 22—రుమేనియా జాతీయ దినోత్సవ సందర్భంలో భారతరాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రుమేనియా రిపబ్లిక్ అధ్యక్షునికి యీ క్రింది సందేశం పంపారు:—

"రుమేనియా స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో మీకు, మీ ప్రభుత్వానికి, మీ ప్రజలకు నా తరపున భారత ప్రభుత్వం తరపున ప్రజల తరపున హృదయ పూర్వకమైన శుభాకాంక్షలను పంపుతూ ఈ సంవత్సరం పరస్పర దూత్య ప్రతినిధుల వినియామకంతో వృద్ధి పొందిన మన స్నేహబంధాలు ఇతోధికంగా పెంపొందాలని ఆశిస్తున్నాను.."

అవామీలీగ్ సభ్యులు, స్వతంత్రులు రెఫరెండం కోరుతున్నారు గనుక ఏకీకరణ బిల్లు సులభంగా ఆమోదించబడదని సమర్థులైన పరిశీలకులు భావిస్తున్నారు. కాని మొత్తం 80 మంది గల రాజ్యాంగ నిర్మాణసభలో ప్రతిపక్ష సభ్యులు 20 మంది మాత్రమేనని, 60 మంది పాలకపక్షం వారని కూడా వీరు తెలుపుతున్నారు.

రాజ్యాంగ నిర్మాణ సభలోనే కాక, వెలుపల కూడా గఫార్‌ఖాన్, ఇతర రాజకీయ నాయకులు పలువురు ఏకీకరణ విషయమై రెఫరెండం జరపాలని కోరడం పాఠకులకు విదితమే.

న్యూఢిల్లీ, ఆగస్టు 23—మెషీన్ స్క్రూ పరిశ్రమకు యిస్తున్న రక్షణను 1957 డిసెంబరు 31 వరకు పొడుగించాలని టారిఫ్ కమిషన్ చేసిన సూచనలను ఇండియా ప్రభుత్వం ఆమోదించింది.

మొరాకోలో కల్లోలంపై సమితి కార్యదర్శికి లేఖ

ఇండియాసహా ఆఫ్రో-ఏషియన్ రాజ్యాలు తీసుకున్న చర్య

న్యూఢిల్లీ ఆగస్టు 3—

మొరాకోలో ఉద్రిక్త పరిస్థితి చక్కబడడానికి మధ్యవర్తిత్వం వహించి కృషి చెయ్యవలసినదిగా సమితి సెక్రటరీ జనరల్ మిస్టర్ హామర్ షెల్డ్‌ను కోరడానికి మిత్రరాజ్యసమితిలోని ఆఫ్రో-ఏషియన్ రాజ్యాల కూటం నేడు నిర్ణయించింది.

అయితే, మొరాకో పరిస్థితి గురించి చర్చించే నిమిత్తం ప్రస్తుతంలో భద్రతా సంఘం సమావేశం జరిపించవలసినదిగా కోరకూడదని కూడా ఈ కూటం నిర్ణయించింది.

మిస్టర్ హామర్ షెల్డ్‌ను తక్షణం కలుసుకొనడానికి ఇండియా, సిరియా, బర్మా, ఇరాక్, లైబీరియా, ఈజిప్టు, లెబనాన్‌ల ప్రతినిధులతో ఈ కూటం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

లోక్ సభలో నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 23—ఇటీవల మొరాకోలో పెచ్చలాడిగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘర్షణలను గురించి భద్రతా సంఘానికి ఒక లేఖ వ్రాసిన ఆఫ్రో-ఏషియన్ రాజ్యాలతో ఇండియాకూడా చేతులు కలిపిందని లోక్‌సభలో నేడు శ్రీ హెచ్. వి. కామత్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ పండిట్ నెహ్రూ చెప్పిందారు.

నేషనలిస్టు అభిమానంగల సుల్తాన్ మహమ్మద్ బెన్ యూసుఫ్‌ను ఫ్రెంచి ప్రభుత్వం పదచ్యుతుని కావించిన ద్వితీయ వార్షిక దినం సందర్భంగా శనివారంనాడు మొరాకోలోను, ప్రక్కనే వున్న అల్జీరియాలోను తీవ్రమైన కల్లోలం సంభవించి, సుమారు 1 000 మంది మరణించారు.

మొరాకో - ఫ్రెంచి ప్రొటెక్టొరేటు కాగా అల్జీరియా ఫ్రాన్సులో ఒక భాగం.

అమెరికా తోడ్పాటును పొందడానికి యత్నం

వాషింగ్టన్, ఆగస్టు 23—ఉత్తరాఫ్రికాలోని నేషనలిస్టులకు అమెరికా నైతికంగా తోడ్పాటు నివ్వించడానికి స్వతంత్ర ఆఫ్రో-ఏషియన్ రాజ్యాలు నేడు తమ రాయబారుల ద్వారా అమెరికాను ఒత్తిడి పెడుతున్నాయి. అయితే, అమెరికన్ ప్రభుత్వం ఉభయ పక్షాలను శాంతియుతంగా సంప్రదించుకోవలసిందని సలహా యివ్వడాన్ని మించి వర్తించడం లేదు

వచ్చే నెలలో అమెరికా మొరాకో సమస్యను మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఎజెండాలో చేర్చడానికి అనుకూలంగా వోటు వెయ్యవచ్చునని అభిజ్ఞవర్గాలవారు జోస్యం తెలుపుతున్నారు.

ఎయిక్స్-లె-బెయిన్స్‌లో ఫ్రెంచి ప్రతినిధులకు మొరాకన్ నేషనలిస్టు ప్రతినిధులకు మధ్య ...

మరాకెష్ పాషాతో ఫ్రెంచి ప్రధాని చర్చ

ఎయిక్స్-లె-బెయిన్స్ ఆగస్టు 23—ఫ్రెంచి మొరాకన్ ప్రతినిధుల మధ్య రహస్య చర్చలు ప్రారంభమైన రెండవ రోజున ఫ్రెంచి ప్రధాని ముష్యూర్ ఎడ్గార్ ఫారె ఆయన కమిటీలోని అయిదుగురు సభ్యులు మరాకెష్ సుల్తాన్ ఎల్‌గ్లావోయ్ పాషాను కలుసుకొన్నారు.

రెండేళ్ళ క్రితం సుల్తాన్ బెన్‌యూసుఫ్ తొలగించబడ్డడానికి ఈయనే ముఖ్య కారకుడట,

మొరాకన్ నేషనలిస్టులు మాజీ సుల్తాన్‌నే విశేషంగా అభిమానిస్తూ వుండడం వల్ల ఆయనను ఏదో విధంగా రంగంలోకి గొనిరావిదే ఈ సమస్య తీరే అవకాశం లేదని ఫ్రెంచి ప్రభుత్వం యిప్పుడు గ్రహిస్తున్నది.

ఇస్తిక్లల్ పార్టీకి ఆహ్వానం

మొరాకన్ ఇస్తిక్లల్ (స్వాతంత్ర్య) ఉద్యమం చర్చల నిమిత్తం ఫ్రెంచి ప్రధాని పంపిన ఆహ్వానాన్ని నేడు ఆమోదించింది ఈ పార్టీ తమ ప్రతినిధిని మొరాకోనుంచి విమానంలో నేటి మధ్యాహ్నం పంపుతున్నది.

దక్షిణాఫ్రికాలో మిశ్రమజాతివారి దుస్థితి

జాతినిర్ణయానికి ప్రభుత్వం చేస్తున్న పరీక్షలపట్ల నిరసన

జోహాన్స్‌బర్గ్, ఆగస్టు 21—నగరవాసులమ జాతులవారీగా తిరిగి కేటాయించే నిమిత్తం ప్రభుత్వం తాము ఏ జాతికి చెందినదీ నిర్ణయించడానికి తమను "అవమానకరమైన, నీచమైన" పరీక్షలకు గురిచేస్తున్నందుకు జోహాన్స్‌బర్గ్‌లోని వర్ణజాతి (మిశ్రమ జాతి)వారు నేడు తమ ఆగ్రహావేశాన్ని వెలిబుచ్చారు

"అణుశాస్త్రాభివృద్ధిలో అమెరికాదే పైచేయి"

ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు మిస్టర్ స్ట్రాస్ వివరణ

డెన్వర్, ఆగస్టు 22—శాంతికాల ప్రయోజనాలకై అణుశక్తి అభివృద్ధి విషయంలో సోవియెట్ యూనియన్‌కంటె అమెరికాదే పైచేయి అని జెనీవాలో ఇటీవల జరిగిన అణుశాస్త్రజ్ఞుల మహాసభ ఫలితాలు స్పష్టంగా సూచిస్తున్నవని అమెరికన్ పరమాణుశక్తి వ్యవహారాల సంఘం అధ్యక్షుడు మిస్టర్ లూయీ స్ట్రాస్ నేడు ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు తెలియజేశాడు.

తరువాత పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జెనీవా మహాసభ సుస్థిర ప్రపంచ శాంతిసాధన కృషికి విపరీతంగా దోహదం చేసిందని మిస్టర్ స్ట్రాస్ పేర్కొన్నాడు

జెనీవా మహాసభలో పాల్గొన్న పిమ్మట అణుశాస్త్రజ్ఞులను ఎక్కువమందిని తయారు చేయడానికి అమెరికాకంటె కూడా రష్యా గట్టిగా ప్రయత్నిస్తున్నదని తనకు తోచిందని, హైడ్రోజన్ బాంబులో వుండే శక్తిని శాంతికాల ప్రయోజనాలకై వినియోగంలోనికి తీసుకురావడానికి సంబంధించి అమెరికన్ అణుశక్తి వ్యవహారాల సంఘం త్వరలోనే ఒక ప్రకటన చేయగలదనీ. ఇది దీర్ఘకాలిక ప్రణాళికగా పరిగణించబడగలదనీ కూడా మిస్టర్ స్ట్రాస్ వివరించేశాడు.

"కాస్మిక్ కిరణాలవల్ల ప్రమాదంలేదు"

అల్‌బ్యూకర్క్ (మెక్సికో), ఆగస్టు 22—అంతరిక్షంలో గ్రహాంతరయానం జరిపే వారికి ఒకప్పుడు భయపడినట్లు కాస్మిక్ కిరణాలవల్ల బహుశా ప్రమాదమేమీ కలుగబోదని కాని అవిసోకినవారి జుట్టు మాత్రం తెల్లబడిపోవచ్చుననీ నేడిక్కడ ప్రకటించబడింది,

సజీవమైన కోతులు, ఎలుకలు ప్లాస్టిక్ బెలూన్‌లలో ఆకాశంలోనికి 17 నుంచి 23 మైళ్ళ ఎత్తువరకు పంపబడి అక్కడ 35 గంటలసేపు కాస్మిక్ కిరణ ప్రసరణకు గురిచేయబడిన పిమ్మట, అవి ఆరుమాసాలపాటు శ్రద్ధగా పరీక్షించబడినవనీ నల్లని ఎలుకల బొచ్చు క్రమంగా తెల్లబడడం తప్ప ఆ జంతువులకు కాస్మిక్ కిరణాలు సోకడంవల్ల ఆరోగ్యంలో వేరేమీ నష్టం కలగలేదనీ ఇచ్చటి హల్లోమన్ వాతావరణ పరిశోధన కేంద్రానికి చెందిన నిపుణులు నేడు ప్రకటించిన నివేదికలో పేర్కొన్నారు

అంతరిక్షంలో ప్రయాణంచేసేవారికి వాతావరణం నుంచి రక్షణకు తగు కవచం ఏదైనా నిర్మించబడాలనీ లేకపోతే కాస్మిక్ కిరణాలు సోకి వారికి కండ్లుపోయి, చర్మవ్యాధులు సరాలవ్యాధులు కలగవచ్చుననీ ఇంతవరకు భయపడుతూవుండేవారు.

జపాన్‌కు అమెరికన్ యాటం రాకెట్లు

టోకియో, ఆగస్టు 22—ఈ వారాంతంలో ఇక్కడకువచ్చిన అమెరికన్ శతఘ్నిదళంతో పాటు మందుగుండు, 'ఆనెస్ట్ జాన్ రాకెట్లు' కూడా వచ్చినట్లు నేడిచ్చట అమెరికన్ సైనిక ప్రధాన కార్యాలయం ప్రకటించింది.

బ్రహ్మాండమైన ప్రేలుడు పదార్థాలుగాని, యాటంగోళాలుగాని అమర్చబడడానికి అనువైన ఈ రాకెట్లు ఇక్కడ అమెరికన్ అష్టమసైన్యం సేనాని జనరల్ వైట్ నాయకత్వంక్రింద పనిచేసే పదాతిసేనల వినియోగార్థం పంపబడినట్లు వివరించబడింది.

ఇచ్చటి అమెరికన్ సేనలకు ప్రస్తుతం మామూలు ఫిరంగిగుండ్లను, యాటంగోళాలను కూడా ప్రేల్చగల శతఘ్నులు కలవు.

జపాన్‌లో అమెరికా ఈ విధంగా అణ్వాస్త్రాలను నిల్వచేస్తున్నందుకు ఇక్కడ దేశమందంతటా తీవ్ర ప్రతిఘటన జరుగుతున్నది,

ఇప్పుడు చేరిన రాకెట్లతో యాటంగోళాలను పంపడం లేదని అమెరికా తనకు హామీ యిచ్చినట్లు జపనీస్ విదేశాంగమంత్రి ఇటీవల ప్రకటించాడు.

జపాన్‌లో యాటంబాంబులు నిల్వచేయబడడం జపాన్‌కు ఎంతమాత్రం ఇష్టంలేదని నేడిక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన స్పష్టంచేశాడు కూడా.

హైడ్రోజన్ రాకెట్లద్వారా రక్షణ

మెల్బోర్న్, ఆగస్టు 22—ఖండఖండాంతరాలు దాటి వెళ్ళి ప్రేలే యాటంబాంబు రాకెట్ల నుంచి రక్షణకు హైడ్రోజన్‌బాంబు అమర్చబడిన రాకెట్లు వినియోగపడగలవనీ, ఇట్టి 'హైడ్రోజన్ రాకెట్'లను అప్పుడే కొన్ని రాజ్యాలు నిర్మించుకొని వుండవచ్చుననీ ఆస్ట్రేలియన్ రక్షణ శాఖకు చెంది విజ్ఞాన శాస్త్రాభివృద్ధి సంస్థకు చెందిన మిస్టర్ డబ్ల్యు ఏ. ఎస్. బుటిమెంట్ నేడిక్కడ ఆస్ట్రేలియన్-న్యూజిలెండ్ విజ్ఞాన శాస్త్రాభివృద్ధి సంఘసమావేశంలో వివరించేశాడు.

సంస్కృత భాషా వ్యాప్తి సమస్యలు

పరిశీలనకు కమిషన్‌ను నియమించే సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 24—సంస్కృత భాషా వ్యాప్తిని ప్రోత్సహించడానికిగాను ప్రత్యేకంగా

ఉత్తరాఫ్రికాలో లక్షమంది ఫ్రెంచి సైనికుల ప్రవేశం

—టాంకు, విమానదళాల సమేతంగా

పారిస్, ఆగస్టు 23—గత 30 సంవత్సరాలుగా ఎన్నడూ కని విని ఎరుగనట్టి మహోద్ధతితో మొరాకో, అల్జీరియాలలోని దౌర్జన్యాలను పూర్తిగా నిర్మూలించే నిమిత్తం టాంకు, విమానదళాల సహా లక్షమంది సైనికులతో ఫ్రెంచి సైన్యం నేడు బ్రహ్మాండమైన ముట్టడిని ప్రారంభించింది. మధ్య అట్లాస్ పర్వత శ్రేణిలోకిందికాలు తప్పుకొనివున్న వేలాది బెర్బర్ కొండజాతి ప్రజలపై ఫ్రెంచి విమానాలు నేడు రాకెట్లను ప్రయోగించాయి.

ఫ్రెంచి సేనలచే చుట్టుముట్టబడిన బెర్బర్ తెగవారు లొంగిపోతేతప్ప, వారిని నిర్మూలింపజేయడానికై జరపబడిన ఈ చర్యకు చాలాకాలం పట్టగలదని, ఎక్కువ వ్యయం కూడా కాగలదనీ భావించబడుతూవుంది.

బౌజద్ ప్రాంతంలోని కొన్ని తెగలవారు తమ ఆయుధాలతో లొంగిపోవడానికి నేడు సిద్ధపడ్డారని, సాజౌది జెమ్‌నుంచి వచ్చిన వార్తలు తెలుపుతున్నవి. వీరినుంచి శరణాగతిని స్వీకరించడానికి ఫ్రెంచి సైన్యాలు వెళ్ళినవట.

మొరాకోలోని ఫ్రెంచి సేనాని జనరల్ రేమాండ్ గోవాలీ చిన్న విమాన ప్రమాదంలో మరణించడంతో ఈ కొత్త ముట్టడిని జనరల్ రోజర్ మిక్కెలీ జరిపిస్తున్నాడు

జనరల్ గోవాలీ స్థానే కొత్త సేనాని యింకా నియమించబడ లేదు.

జనరల్ మిక్కెలీ మెక్‌నెస్‌లోని ఫ్రెంచి బలాలకు నాయకుడు మెక్‌నెస్, రబాట్‌లకు మధ్య బెర్బర్ ఆశ్వికులు అధికసంఖ్యాకులుగా కెవిసెఫ్‌వద్ద కేంద్రీకరించబడి వున్నారని తెలియవచ్చింది.

మరాకేష్‌లో 2,000 మంది మొరాకనులు నివసించే ప్రాంతాన్ని ఉక్కు శిరస్త్రాణాలు ధరించిన మొరాకన్ సేనలు నేడు చుట్టుముట్టి వున్నాయి.

కాసబ్లాంకాకు, మొరాకోలోని యితర ప్రాంతాలకు మధ్య టెలిఫోన్ సౌకర్యం నిచ్చిన్నమై పోయివున్నందున ఫ్రెంచి సైనికాధికారులు రేడియోద్వారానే వార్తలను అందుకొంటున్నారు.

పెక్కు జిల్లాలలో యూరోపియన్ కారులపై రాళ్ళు రువ్వబడ్డాయి. కాసబ్లాంకాలోని సైనికాధికారులు రాత్రిపూట ప్రయాణాలు చెయ్యవద్దని ప్రజలను హెచ్చరించారు.

ఫ్రెంచి సైనికులు ఆదివారంనాడు జరిపిన ఎదురు ముట్టడుల ఫలితంగా అల్జీరియాలో యూరోపియన్‌లు 110 మంది, నేషనలిస్టులు 520 మంది నిహతులైనారని తెలుస్తున్నది. అయితే నేషనలిస్టులు ఈ సంఖ్యకు పదిరెట్లు ఎక్కువగా నష్టపడివుండాలని కొందరు సైనిక వర్గాలవారు అన్నారు.

అల్జీరియాలోని ఫ్రెంచి గస్తీ దళాలు కాన్‌స్టాంటైన్ ప్రాంతంలోని ప్రతి గ్రామాన్ని దౌర్జన్యవాదులని అనుమానించదగ్గవారికోసం గాలిస్తున్నాయి, వేలకు వేలుగా అల్జీరియనులు నిర్బంధించబడి సంఘాయిషీ నిమిత్తం శిబిరాలకుపంపబడుతున్నారటకూడా

ఫ్రెంచి ప్రధానికి హెచ్చరిక

మొరాకోలో మాజీ సుల్తాన్‌ను అధికారానికి గొనిరావలదని

పారిస్, ఆగస్టు 24—ఫ్రెంచి ప్రభుత్వానికి ప్రస్తుతం మెజారిటీ సమకూర్చిన రాజకీయ పక్షాలలోకి కన్సర్వేటివ్ మితవాదులు, పెజంట్స్, స్వతంత్రులు, స్వతంత్ర రిపబ్లికనులు, సోషలిస్టు రిపబ్లికనులు ఫ్రెంచి ప్రధాని ముష్యూర్ ఎడ్గార్ ఫారెకు నేడు ఒక తంతినిస్తూ మొరాకో మాజీ ప్రధానిని తిరిగి అధికారంలో పెట్టడానికి యత్నిస్తే తమ సహకారాన్ని ఉపసంహరించుకొంటామని హెచ్చరించారు.

ఈ తంతి ఎయిక్స్-లె-బెయిన్స్‌లో మొరాకన్ నాయకులతో చర్చలు జరుపుతున్న ప్రధానికి అందజేయబడింది. (యు. పి. ఐ.)

పాకిస్తాన్ రాయబారికి గండం తప్పిన వైనం

లాహోర్, ఆగస్టు 24—ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ రాయబారి కర్నల్ ఎ. ఎస్. బి. షాకు నేడు పెద్ద గండం తప్పింది. జలాలాబాద్ సమీపంలో ఈయన కారు ఒక మలుపు తిరగడంలో కొండ చర్యాయికి తగిలి బోల్తాపడింది. కారు ముందుభాగమంతా తుక్కయిపోయిందట.

కర్నల్ షా జలాలాబాద్ నుంచి పెషావరుకు వస్తున్నాడు ఈయనకు ఈయన వెంట ప్రయాణం చేస్తున్న ఇద్దరు పిల్లలకు ప్రమాద మేమీ కలుగలేదు.

'బి' తరగతి రాష్ట్రాలకు సహాయ సహకారాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 24—కొన్ని 'బి' తరగతి రాష్ట్రాలలో విలువుంచిన కౌన్సిల్లను,

నేపాల్‌లో మంత్రివర్గ స్థాపన సమస్య

వివిధ రాజకీయ పక్షాలలో విభేదాలు

ఖట్మండూ, ఆగస్టు 23—నేపాల్‌లో మంత్రివర్గ నిర్మాణం గురించి ఇచ్చిన ప్రశ్నావళికి నాలుగు రాజకీయ పక్షాలు పంపిన సమాధానాలను నేపాల్ రాజు మహేంద్ర పరిశీలిస్తున్నాడు.

రాజకీయ పక్షాలు విభిన్నాభిప్రాయాలు ప్రకటించడంవల్ల సుస్థిర ప్రభుత్వం నెలకొల్పడంకోసం మహేంద్ర చేస్తున్న కృషి, ఆయన మరల జరిపే సమావేశంలో నాయకులు ఏకాభిప్రాయం ప్రకటిస్తే తప్ప సఫలం కాకపోవచ్చునని పరిశీలకులు అంటున్నారు.

నేపాల్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు ప్రొఫెసర్ డి. ఆర్. రేగ్మి ఈ ప్రశ్నావళికి పంపిన జవాబులో ప్రభుత్వం మూడు నాలుగు ప్రజాస్వామిక పక్షాల కొయిలిషన్‌గా వుండాలని సూచించాడట. ఏ పార్టీతో చేరడానికి తనకు అభ్యంతరం లేదన్నాడు.

ప్రజాపరిషద్ అధ్యక్షుడు శ్రీ టంక్ ప్రసాద్ ఆచార్య వ్రాసిన జవాబులో ఒకేపార్టీ ప్రభుత్వం వుండాలని, లేకపోతే రాజు చాల ప్రజాస్వామికమని భావించే రెండు పార్టీలతో ప్రభుత్వం నెలకొనాలని సూచించాడట.

నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ బి. పి. కోయిరాలా పంపిన జవాబులో ఒక పార్టీతో కాని, అంతకన్నా ఎక్కువ పార్టీలతో గాని నెలకొల్పవచ్చునన్నాడు.

గూర్ఖా పరిషద్ అధ్యక్షుడు శ్రీ రణధీర్ సుబ్బా పంపిన జవాబులో స్వతంత్ర సభ్యులు ప్రభుత్వం నెలకొల్పాలని, లేకపోతే, స్వతంత్ర సభ్యుని నాయకత్వాన వివిధ పార్టీల ప్రతినిధులతో మంత్రివర్గం ఏర్పడాలని తెలియజేశాడట.

కొరియా ఖైదీల మార్పిడి కమిషన్ నివేదికలు

చర్చ జరిపించవలసిందిగా సమితికి ఇండియా విజ్ఞప్తి

న్యూయార్క్, ఆగస్టు 22—సెప్టెంబర్ 20 వ తేదీని ప్రారంభమయే జనరల్ అసెంబ్లీ సమావేశపు ఎజెండా అనుబంధంలో ఈ క్రింది అంశాలను చేర్చవలసిందిగా ఇండియా మిత్రరాజ్య సమితి సెక్రటరీ-జనరల్‌ను కోరింది: (1) కొరియాలోని యుద్ధ ఖైదీల మార్పిడి కమిషన్ నివేదికలు (2) విదేశాలలో స్థిరపడ గోరుతున్న మాజీకొరియన్ యుద్ధ ఖైదీల సమస్య.

కొరియాలో యుద్ధ విరమణ జరిగిన పిమ్మట వివాదగ్రస్తంగా పరిణమించిన యుద్ధ ఖైదీల మార్పిడి కమిషన్‌కు ఇండియా అధ్యక్షత వహించిన సంగతి పాఠకులకు విదితమే. ఈ కమిషన్‌లో సభ్యత్వంగల తక్కిన నాలుగు రాజ్యాలు ఇవి: పోలెండ్, చెకొస్లోవాకియా, స్వీడన్, స్విట్జర్లెండ్.

ఈ కమిషన్ నివేదికలు మిత్రరాజ్య సమితికి క్రిందటి సంవత్సరమే సమర్పించబడ్డాయిగాని, వాటిపై బహిరంగంగా చర్చ జరగలేదు.

ఇండియా సూచించిన రెండవ అంశం, స్వదేశాలకు తిరిగి వెళ్లడానికి నిరాకరిస్తూ మెక్సికోకు, లాటిన్ అమెరికన్ దేశాలకు వెళ్ళి స్థిరపడ గోరుతున్న 48 మంది మాజీ కొరియన్ యుద్ధ ఖైదీలకు సంబంధించినట్టిది. ఈ 48 మంది మాజీ యుద్ధ ఖైదీలు తమభవితవ్యం తేల్చబడేవరకు ఇండియాలోనే వుంటున్నారు. వీరుకాక, ఇండియాలో స్థిరపడ గోరుతున్న మరొక 33 మంది మాజీ ఖైదీలు కూడా అక్కడ వున్నారు.

గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్

మద్రాసు, ఆగస్టు 24—కోపీ నదికి వరదలు మూలంగా మద్రాసువైపు వస్తున్న గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్ 10 గంటలు ఆలస్యంగా ప్రయాణం చేస్తున్నదని, నేటిసాయంకాలం 5-0 గంటలకల్లా మద్రాసుకు రావలసిన గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రేపు వుదయం సుమారు 3-0 గంటలకు చేరగలదని రైల్వే అధికారులు ప్రకటించారు.

లేడీ స్మిత్

రు 150



మాడల్ 427
అసలు సైజు

స్టెయిన్‌లెస్ స్టీల్, వాటర్‌ప్రూఫ్
17 జ్యువెల్ డైరెక్టు సెంటర్ సెకండ్ హాండు

MERIDIAN WATCH CO.,
Bombay-1.

తరువాత బాధ అనుభవించ వద్దు!

సంతృప్తిగా భోజనం చేసిన తరువాత ఒక మోతాదు మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు పరిపాటిగా తీసుకుంటూ ఉండండి. ఇలా చేస్తే, అజీర్ణం, గుండె మంట, కడుపులో వాయువు మొదలైన ప్రమాదాలు కలగవు. మీకు ఇష్టమైంది భుజించండి. కాని, మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు ఎల్లప్పుడూ మీ దగ్గర సిద్ధంగా ఉంచుకొనండి!



ఒక మోతాదు
వెంటనే శమనం ఇస్తుంది!

కడుపు నొప్పులు, కడుపులో వాయువు, గుండె మంట, పులి త్రేపులు, వికారము నివారించి మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు వెంటనే శమన పరుస్తుంది. క్రింది

ఖరీదు రు. 2/7
స్థానిక పన్నులు అదనము

KOHINOOR

·SANFORIZED·
SHRUNK FABRIC REGD. TD. MARK

కోహినూర్
శాన్‌ఫొరైజ్డు రిజిస్టర్డు ట్రేడ్ మార్కు
కృంగించబడిన గుడ్డలు

దుస్తులకు *
కుట్టించే
ముందు
ఈ
గుడ్డలను
నీళ్లలో
నానవేయ
గూడదు.

* మేలురకం లాంగ్ క్లాత్, డ్రిల్సు—శాటిన్ డక్స్—పాప్లిన్సు — చలవచేసినవి, రంగులవి, చెక్కులవి వర్ణీం

సంగ్రహ ప్రకటనలు

ఇల్లు అమ్మకము

రాజమండ్రిలో మార్కెట్టుకు, గోదావరికి, చాలా దగ్గరగా (పోలీసు స్టేషన్ వెనుక) విశాలమైన ఇల్లు పెడి గోడౌన్ తో (సుమారు 700 చ|| గ||) అమ్మబడును. వివాహములకు, పరిశ్రమలకు, వ్యాపారమునకు చాలా అనుకూలము. వెంటనే వ్రాయవలసినది. C/o బాక్సు నెం. 191-A "ఆంధ్రపత్రిక", మద్రాసు-2.

టెండరు నోటీసు

కొల్లిపోరం పంచాయతీ ఏరియాలో రెండు ఫర్లాంగుల మెయిన్ టెనెన్సు పనులకు ఎస్టిమేటు మొత్తం రూ. 2,530/- లకు 5% డిపాజిట్టుతో సహా సీల్డు టెండర్లు కార్యనిర్వాహకాధికారికి 29-8-55 తేది సాయంకాలం 5 గంటల లోగా అందచేయవలెను. వివరములు ఆఫీసు పనిచేయు కాలములో తెలిసికొనవచ్చును. కారణం చూపకుండ టెండర్లు నిరాకరించబడును.

(సం.) ఎస్. వి. చలపతిరావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు,
కొల్లిపోరం, 19-8-1955.

బాపట్ల మునిసిపాలిటీలో కంకర తోలు రహదారులు చేయుటకు సుమారు 14 వేల రూపాయలకు విలువగల 16 అయిటముల పనులకు 31-8-55 తేదీ ఉదయం 11 గం||ల నుంచి సాయంకాలం 4 గం||ల వరకు మునిసిపల్ ఆఫీసునందు ఈ దిగువ సంతకం చేసినవారిచే గాని, వారి అనుమతి పొందినవారిచే గాని సీలు వేసిన టెండర్లు తీసికొనబడును. ఎస్టిమేటు వివరములు, చెల్లించవలసిన డిపాజిట్లు వగైరా వివరములు మునిసిపల్ ఆఫీసునకు వ్రాసి కాని, ఆఫీసు పనిచేయు కాలములో స్వయముగా వచ్చి గాని పొందవచ్చును.

కే. వర్తిల్వినారాయణ, కమీషనర్
మునిసిపల్ ఆఫీసు, బాపట్ల, 22-8-55

కృష్ణాజిల్లా, చల్లపల్లి పంచాయతీ 1955-56 సం||నకు కావలసిన ఈ క్రింద సుదహరించిన సామానులు సప్లయి చేయుటకుగాను వాటికి ఎదురుగా సుదహరించబడిన డిపాజిట్లు చెల్లించి సీలు వేయబడిన టెండర్లు 27-8-55 తేదీ (శనివారం) సాయంత్రం 4 గంటలలోగా పంచాయతీ కార్యనిర్వాహక అధికారికి పంపుకొనవలయును. కావలసిన ఇతర వివరములు పంచాయతీ ఆఫీసు పనిచేయు వేళలయందు తెలుసుకొనవచ్చును.

స్టేషనరీ సామానులు సప్లయి చేయుటకు.
డిపాజిట్టు రు. 25/-

సాధారణ వీధి దీపములకు సామానులు.
డిపాజిటు రు. 25/-

సిమెంటు దస్తుబిన్సు సప్లయి చేయుటకు.
డిపాజిట్టు రు. 25/-

కనగాల నారాయణరావు,
కార్యనిర్వాహక అధికారి.
గ్రామ పంచాయతీ ఆఫీసు, చల్లపల్లి.
17-8-1955.

ఈ దిగువ సంతకము చేసినవారిచే సీలు వేయబడిన టెండర్లు 1955-56 సం||లో ఈ దిగువ సుదహరించిన పనులకు, సామానులకు 5-9-55 (సోమవారం) సాయంత్రం 4 గంటల వరకు పుచ్చుకొనబడును. వివరములు, మరియు ఈ పంచాయతీ ఆఫీసు పనిచేయుదినములలో తెలుసుకొనవచ్చును. పనులకు ఎదురుగా నోటు చేయబడిన ధరావత్తు కట్టి టెండర్లు పంపవలెను.

వివరము:

1. పంచాయతీ ఏరియాలోని గోర్జ మరమ్మతు 14 పనులు-రిపేరు రు. 7,500/- ధరావత్తు రు. 353/-
2. ఆఫీసుకు ఫర్నిచర్ సప్లయి చేయుట. ధరావత్తు రు. 25/-
3. గేల్వనైజు జింకుషీటులో 4'పొడవు 2'-9" వెడల్పుగల (20 గేజి) కల డ్రమ్ము తయారుచేసి బండికి అమర్చి అప్పగించుట.
   I. డన్ లప్ ఎ. డి. పి. 5.00-19 గల యిరుప చక్రములకు బాలబేరింగులు 2 అంగుళముల ఇరుసుకు సరిపోవునవి.
   II. డన్ లప్ ఎ. డి. పి. 5.00-19 గల ఇరుప చక్రములు 2 అంగుళముల ఇరుసుకు సరిపోవునవి, టైర్లు ట్యూబులు లేకుండా ధరావత్తు రు. 20/-
4. ఆర్. సి. సి. పైపులు వివిధ రకములు. ధరావత్తు రు. 50/-

(సం|| వి. శ్రీనివాస్,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
... పంచాయతీ,
ప|| గో|| జిల్లా, 20-8-55.

ప్రకటన

నెల్లూరు జిల్లాబోర్డు యాజమాన్యమున నడుపబడు ఉన్నత పాఠశాలలలో పని చేయుటకు ఈ క్రింద సుదహరించిన ఉపాధ్యాయుల ఉద్యోగములకు 5-9-55 తేదీ లోగా ఈ ఆఫీసుకు చేరునట్లుగా అర్హతలు పొందినవారి నుండి దరఖాస్తులు కోరబడినవి.

1. సీనియర్ (యస్. టి. (గేడ్) అసిస్టెంట్లు (సైన్సు, లెక్కలు) ఆంగ్ల భేదములు కూడ దరఖాస్తులు పెట్టవచ్చును. ట్రైనింగు కాని "బి. ఏ" లు కూడ దరఖాస్తులు పంపవచ్చును.
2. తెలుగు పండితులు, ఒంటి, హిందు గ్రేడులు.
3. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ (బాలికా పాఠశాలకు).
4. డ్రాయింగు మాస్టర్లు.

వి. ఎ. లక్ష్మీనారాయణ రెడ్డి,
ప్రెసిడెంట్ ఆఫీసరు, 22-8-55.

"శాసన సభలలో హరిజనులకు రిజర్వేషన్ పద్ధతి రద్దు కావాలి"

షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్ అభ్యర్థన

ప్రత్యేకంగా హరిజన కాలనీలను ఏర్పాటు చెయ్యాలని వేరొక తీర్మానం

బొంబాయి, ఆగస్టు 23 —

కేంద్ర, రాష్ట్ర శాసన సభలలోను, జిల్లా బోర్డులలోను, యితర స్థానిక సంస్థలలోను షెడ్యూల్డ్ జాతులవారికి కొన్ని స్థానాలను ప్రత్యేకించే పద్ధతిని తక్షణమే—వచ్చే జనరల్ ఎన్నికలు జరగడానికి ముందుగానే—రద్దు చెయ్యాలని అఖిల భారత షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్ కార్యవర్గం అభ్యర్థించింది.

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అధ్యక్షత క్రింద ఆగస్టు 21 వ తేదీన యిక్కడ సమావేశమైన కార్యవర్గం పది తీర్మానాలు చేసింది. ఇండియా పై దేశాలను విమర్శించే తీర్మానం, ఇండియాలో గోవా విలీనీకరణ, భాషా రాష్ట్రాల నిర్మాణాన్ని సమర్థించే తీర్మానం కూడ వీటిలో వున్నాయి. కిందటిసారి ఎన్నికలు జరిగినప్పటినుంచీ పార్టీ పరిసితి ఎలా వున్నదో, షెడ్యూల్డ్ జాతుల స్థితిగతులు ఎలా వున్నాయో మరొక తీర్మానంలో సమీక్షించడమైంది.

శాసనసభలలోను, యితర సంస్థలలోను షెడ్యూల్డ్ జాతులవారికి కొన్ని స్థానాలను ప్రత్యేకించే పద్ధతి తక్షణమే రద్దు చెయ్యాలనే తీర్మానంపై డాక్టర్ అంబేద్కర్ వ్యాఖ్యానిస్తూ, గతంలో పీట్ల ప్రత్యేకింపు కోసం ఫెడరేషన్ పోరాడినది. కాని అట్టి యేర్పాటు యిప్పుడు అవసరంలేదు కనక, దానిని ఉపసంహరించుకోవలసిన సమయం ఆసన్నమయిందని పేర్కొన్నారు.

గోవా విముక్తి

గోవాపై ఈ కార్యవర్గం ఒక తీర్మానం చేస్తూ, పోర్చుగీస్ స్థావరం విముక్తి వారకు జరుగుతున్న సత్యాగ్రహోద్యమాన్ని సమర్థించింది.

పోర్చుగీస్ అధికారులు ప్రారంభించిన హింసాకాండ దృష్ట్యా గాంధీయ పద్ధతిలో సత్యాగ్రహం జరపడం నిరర్థకమని, శాంతియుతమని నమ్మినవారి సంరక్షణ ఇకనైనా అవసరం; వారు కూడ హింసా విధానము అవలంబించవచ్చునని దీనిలో పేర్కొనబడింది. ఈ తీర్మానంలో యిలా వున్నది:

"గోవా ఇండియాలో అంతర్భాగం కావాలి. పోర్చుగీసువారు ఈ స్థావరంనుంచి వైదొలగాలని కార్యవర్గం అభిప్రాయపడుతున్నది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మూడు మార్గాలున్నాయి: (1) సేటిని కొనివెయ్యడం; (2) బలవంతంగా తీసికోడం (3) యుద్ధం. ఈ మూడింటిలో దేనిని కూడా ప్రభుత్వం ఒప్పుకోకపోతే తాను అవలంబించే యితర మార్గమేమిటో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి."

హరిజనులకు కాలనీలు

హరిజనుల సమస్యలను పరిష్కరించే సాధన విధానాలను రూపొందించడంలో ప్లానింగ్ కమిషన్ ఫెడరేషన్‌తో సంప్రదించనందుకు విచారం తెల్పుతూ కార్యవర్గం ఒక తీర్మానం చేసింది. ఇది కింది విధంగా వున్నది:—

"సవర్ణ హిందువులు, షెడ్యూల్డ్ జాతుల వారు ఏకాయకంగా సహజీవనం సాగించాలనే మాత్రంపై యిప్పటి గ్రామ వ్యవస్థ ఆధారపడివున్నది. ఇదే అస్పృశ్యతకు, షెడ్యూల్డ్ జాతులవారి దారిద్ర్యానికి మూలకారణం.

"వివిధ గ్రామాలలో నెల్లానెల్లనై, ప్రస్తుతం సవర్ణ హిందువుల ఆధిపత్యంకింద నివసిస్తున్న షెడ్యూల్డ్ జాతులవారికి ప్రత్యేకంగా గ్రామాలను యేర్పాటు చెయ్యడంద్వారా ఈ సహజీవన పద్ధతిని రూపుమాపాలి.

"సాగుకు లాయకైన బంజరు భూము లన్నింటిని ప్రత్యేకించి, వాటిలో షెడ్యూల్డ్ జాతులవారికి కాలనీలు యేర్పాటు చెయ్యాలి."

షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్‌ను అఖిల భారత పక్షంగా ఎలక్షన్ కమిషన్ గుర్తించనందుకు విచారం తెలుపుతూ కార్యవర్గం మరొక తీర్మానం చేసింది. కమిషన్ తన నిర్ణయాన్ని మార్చుకొని, ఫెడరేషన్‌ను తిరిగి అఖిల భారత పక్షంగా గుర్తించాలని దీనిలో కోరబడింది.

ఫెడరేషన్ కార్యదర్శి పదవికి శ్రీ రాజ్ బోజ్ కిందటి ప్రవిరిలో రాజీనామా చేసినందువల్ల ఆయన స్థానంలో శ్రీ రాజారావు ఖొబ్రగడేను కార్యవర్గం నియమించింది.

మంత్రి సంజీవయ్యగారి పర్యటన కార్యక్రమం

కర్నూలు, ఆగస్టు 23 — సహకార శాఖ మంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు సెప్టెంబరు 2,3 తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఆయన ఆగస్టు 31 వ తేదీ సాయంత్రం కర్నూలునుంచి బయలుదేరి గుడివాడ మీదుగా సెప్టెంబర్ 2 వ తేదీ ఉదయానికి భీమవరం చేరతారు.

మంత్రి శ్రీ సంజీవయ్యగారు భీమవరంలో సెప్టెంబరు 2 వ తేదీన మహిళా సమాజం, బార్ అసోసియేషన్, వర్తక సంఘ సమావేశాలలో పాల్గొంటారు. అదే రోజున ఆయనకు పౌరసన్మానపత్రం సమర్పించబడగలదు. ఒక బహిరంగసభలో కూడా ప్రసంగిస్తారు. ఆయన గౌరవార్థం సహకారసంస్థల తరఫున విందు ఏర్పాటు చేయబడగలదు.

సెప్టెంబరు 3 వ తేదీన ఆయన విస్సాకోడేరులో ఆదిఆంధ్ర పేటను, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ కార్యాలయాన్ని సందర్శిస్తారు. ఆ దేరోజున మధ్యాహ్నం ఆకివీడులో తాలూకా యువజనమహాసభకు ప్రారంభోత్సవం చేస్తారు. ఆయన ఆకివీడునుంచి తెనాలి మీదుగా గుడివాడ మీదుగా సెప్టెంబరు 4 వ తేదీ ఉదయానికి తిరిగి కర్నూలు వస్తారు.

భారత నౌకాదళం విస్తరణ

వైస్ అడ్మిరల్ కార్లిల్ వివరణ

మద్రాసు, ఆగస్టు 20 — ఇండియా నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఎస్. హెచ్. కార్లిల్ నేడిక్కడ నౌకాదళం సమావేశంలో ప్రసంగిస్తూ, ఇండియా నౌకాదళం తెప్పించుకొన్న కొత్త ఓడలు చాల ఆధునాతన పద్ధతుల ప్రకారం నిర్మించబడ్డవని అన్నారు. అంతమంచి ఓడలను సమర్థంగా వినియోగించుకోనకపోతే ప్రయోజనం లేదని అన్నారు. కనక అలాటి ఓడలను నడపడానికి తగిన సమర్థతను, శిక్షణను పొందాలని సలహా యిచ్చారు.

వైస్ అడ్మిరల్ నిన్న సాయంకాలం ఇక్కడికి వచ్చారు. ఐ. ఎన్. ఎస్. అడయార్ ఉద్యోగులను, నావికులను కలిసి కోరారు. కార్లిల్ పదవీ స్వీకరణ తర్వాత మద్రాసుకు రావడం ఇదే మొదటిసారి.

వైస్ అడ్మిరల్ కార్లిల్ ఫోర్ట్ సెంట్ జార్జిలోని నౌకాదళ కార్యాలయానికి రాగానే రెసిడెంట్ నావల్ ఆఫీసర్ శ్రీ జె. ఎస్. రామదాస్ స్వాగతమిచ్చారు.

భారత నావికుల చురుకుదనాన్ని సమర్థతను ప్రశంసిస్తూ, వారు ఉన్నత ప్రమాణాన్ని నిలుపుకోవాలని అన్నారు. నౌకాదళం ఇంకా ఎంతో అభివృద్ధి కావలసి వుందని అన్నారు.

నౌకాదళం విస్తరణను గురించి ప్రస్తావించి, ఇండియా నౌకాదళం ఇటీవలి సంపాదించిన నౌకలు అధునాతనయంత్ర సామగ్రి చాలా వుందని, వాటిని ఎంతో సమర్థతతో నడపవలసి వుంటుందని అన్నారు. నౌకాదళ విస్తరణ క్రమబద్ధంగా జరుగుతున్నదన్నారు. భారత నౌకలు విదేశాలకు వెళ్ళినప్పుడు అవి భారత దేశంలో భాగంగా పరిగణించబడుతాయని, ఆ నౌకలపై వున్నవారు భారత నావికులలాగే కాక భారత ప్రతినిధులుగా నుండవలసి వున్నదని అన్నారు. భారత నౌకాదళ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలని ఆయన అభ్యర్థించారు.

వైస్ అడ్మిరల్ నేడు ఫోర్ట్ మ్యూజియం సవివరంగా చూశారు.

భారత దేశంలో తయారవుతున్న పెన్సిలిన్

విదేశీ సరుకుతో సమానంగా వున్నదని ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 22 — పూనా నగరానికి సమీపంలో ప్రభుత్వ ఆధ్వర్యం క్రింద పనిచేస్తున్న హిందుస్థాన్ యాంటీబయటిక్సు లిమిటెడ్ కంపెనీ ఫ్యాక్టరీలో తయారవుతున్న పెన్సిలిన్ విదేశాలలో తయారయ్యే పెన్సిలిన్‌తో సమానంగా వున్నదని బ్రిటన్, అమెరికాలలో జరిగిన పరీక్షలను బట్టి తేలింది.

ఆ ఫ్యాక్టరీలో తయారవుతున్న పెన్సిలిన్ ఆ ఫ్యాక్టరీ పరిశోధనా కేంద్రంలో పరీక్షింపబడగా వాటిలో విదేశాలనుంచి దిగుమతి చేసుకొంటున్న పెన్సిలిన్‌తో సమానంగా వున్నట్లు తేలింది. లండన్‌లో పేరు పొందిన సంస్థకు, వాషింగ్టన్‌లోని అమెరికా ప్రభుత్వ ఆరోగ్య శాఖకు భారత దేశంలో తయారైన పెన్సిలిన్ యొక్క మచ్చులు పంపబడ్డాయి. వారు పరీక్షించి తమ దేశాలలో తయారవుతున్న పెన్సిలిన్‌తో సమానంగా వున్నదని చెప్పారు.

భారత దేశంలోని పెన్సిలిన్ ఫ్యాక్టరీలో 1955 ఆగస్టు 1 వ తేదీన భారీ ఎత్తున పెన్సిలిన్ వుత్పత్తి ప్రారంభమైంది. ఉత్పత్తి లక్ష్యించబడిన దానికంటె ఎక్కువ మొత్తం జరుగగలదు. సాలీనా 80 లక్షల మెగా యూనిట్ల పెన్సిలిన్‌ను వుత్పత్తి చేయాలని తలపెట్టబడింది. ఆ ఫ్యాక్టరీలో ప్రస్తుత వుత్పత్తి ప్రమాణాన్నిబట్టి సాలీనా 1 కోటి 17 లక్షల మెగా యూనిట్లు వుత్పత్తి కాగలదు. ఈ ఫ్యాక్టరీని కనుగొన్న క్రొత్త విధానాలను అనుసరిస్తే సాలుకు 2 కోట్ల యూనిట్లు తయారు కాగలదు. ఈ ఫ్యాక్టరీని 42,35,000 రూపాయల వ్యయంతో విస్తృతం చేయడానికి నిర్ణయించడింది. అది అమలు జరిగిన తర్వాత 8 కోట్ల 20 లక్షల యూనిట్ల వరకూ వుత్పత్తి చేయవచ్చును.

శ్రీ దండు నారాయణరాజుగారి చిత్రపటావిష్కరణ

భీమవరం తాలూకా కాంగ్రెస్ కార్యాలయంలో

భీమవరం, ఆగస్టు 15 — భీమవరం తాలూకా కాంగ్రెస్ కార్యాలయంలో నేటి ఉదయం 8-30 గంటలకు శ్రీ దండు నారాయణరాజుగారి చిత్రపట ఆవిష్కరణ శాసనసభ్యులు శ్రీ గాదిరాజు జగన్నాథరాజుగారిచే చేయబడినది.

తాలూకా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ మల్లారెడ్డి శేషగిరిరావుగారు శ్రీ నారాయణరాజుగారి జీవితాన్ని సమీక్షచేస్తూ ఆయన స్మారక చిహ్నంగా తాలూకా కాంగ్రెసు కార్యాలయాన్ని కట్టేందుకు తాలూకాలోని ప్రజలంతా సహకరించవలసిందిగా అభ్యర్థించారు.

శాసనసభ్యులు కూడా పూనుకొని వందల కొలది, ధనసేకరణకు తోడ్పడ కోరారు. ఈ సందర్భంలో రోగద మహాదేవపట్నం వాస్తవ్యులు శ్రీ వేగేశ్న సూర్యనారాయణరాజుగారు కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు భరిస్తామని చేసిన వాగ్దానాన్ని వునరుద్ఘాటించారు.

చిత్రపటాన్ని ఆవిష్కరిస్తూ శ్రీ గాదిరాజు జగన్నాథరాజుగారు యిలా అన్నారు:

"అనేక త్యాగాలుచేసి స్వాతంత్ర్య సమరంలో ముందంజవేసి పశ్చిమ గోదావరికి నాయకత్వం వహించిన శ్రీ సర్దార్ మనకు సదా చిరస్మరణీయులు. ఆయనలోని క్రమశిక్షణ, పట్టుదల, కార్యదక్షతను మనం అలవరుచుకోవాలి. వారి ఆశయాల్ని మనం ఆచరించాలి. అప్పుడే మనం సర్దార్‌ను గౌరవించినట్లు. వారి స్మారక చిహ్నంగా తాలూకా కాంగ్రెసు భవన నిర్మాణానికి శాసన సభ్యులందరం మా శాయశక్తులా సహకరిస్తాము. ఈ గౌరవం నాకిచ్చినందుకు కృతజ్ఞుడను."

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కవిలకోగ జగన్నాథరావు, శ్రీ నాదు వెంకటరామయ్య (యం. యల్. ఏ.) శ్రీ కలిదిండి విజయ నరసింహరాజు (ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు సభ్యులు).

డాక్టర్ శ్రీ పాంకోడేటి సత్యనారాయణ శర్మ, శ్రీమతి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, శ్రీ అయ్యగారి సుబ్బారాయుడు, శ్రీ పెనుమత్స వెంకటసుబ్బారావు, శ్రీ నల్లపరాజు వెంకట తిరుపతిరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, శ్రీ భూపతిరాజు సత్యనారాయణగారు ప్రభృతులు విచ్చేశారు. వచ్చిన అందరికి ఫలాహార సత్కారం చేశారు.

వర్కింగ్ జర్నలిస్టుల వేతనాలు

మొత్తం దేశానికి ఒకే విధానం నిర్ణయించాలని నెల్లూరుజిల్లా సంఘం సూచన

నెల్లూరు, ఆగస్టు 22 — నెల్లూరు జిల్లా పత్రికా రచయితల సంఘ సమావేశం నిన్న యిచ్చట ఠక్కర్ బాపా హాస్టల్‌లో శ్రీ కె. సుబ్రహ్మణ్యంగారి అధ్యక్షతన జరిగింది. ప్రెస్ కమిషన్ రిపోర్టులో సిఫారసు చేయబడిన వర్కింగ్ జర్నలిస్టుల కనీసవేతనాలు వివిధ పట్టణాలలోని పత్రికా విలేకరులకు కూడా అన్వయింపచేయవలెనని వర్కింగ్ జర్నలిస్టుల వేతనాలు నిర్ణయించడంలో జోనల్ పద్ధతి ప్రవేశపెట్టక గదవి దేశానికంతటికీ ఒకే విధమైన స్కేల్సును నిర్ణయించవలెనని భారత ప్రభుత్వమును కోరుతూ తీర్మానించారు.

సమావేశం ప్రారంభమున గోవా సత్యాగ్రహంలో ప్రాణాలు కోల్పోయిన అమర జీవులకు జోహార్లు అర్పిస్తూ, సభ్యులందరూ మౌనంగా కొంతసేపు లేచి నిలబడ్డారు.

నెల్లూరులో ప్రెస్‌క్లబ్ స్థాపనకు తగు ప్రయత్నములు చేయుటకుగాను ఒక ఉపసంఘం నియమించబడింది.

దక్షిణ రైల్వే అధికారులు నెల్లూరు ప్లాట్ ఫారంలో అన్ని స్వాపింజరు బండ్లు 3 నిముషములపాటు నిలుపునట్లు ఉత్తర్వు లివ్వవలెనని, అనారోగ్యకర ప్రదేశంలో ఉన్న పట్టణంలోని కూరగాయల మార్కెట్టును ట్రంకు రోడ్డుపై ప్రభుత్వంతో నిర్మించబడి, పాడుబడియున్న మునిసిపల్ మార్కెట్టులోకి మార్చించుటకు ప్రభుత్వం తగు చర్య తీసుకోవలసినదిగా కోరారు.

శ్రీ కె. సుబ్రహ్మణ్యం నాయుడుగారికి ఐ.ఏ.ఎస్. కేడర్

కర్నూలు, ఆగస్టు 23 — సహకారసంఘాల రిజిస్ట్రారు శ్రీ కె. సుబ్రహ్మణ్యం నాయుడుగారికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కేడరు ఇవ్వబడింది.

ఆంధ్రలో ఐ. ఏ. ఎస్. కేడర్ ఇవ్వబడ్డ వాన్-సివిలియన్ వుద్యోగులలో ఈయన రెండవవారు. ఇదివరకే ప్రస్తుతం విద్యాశాఖ కార్యదర్శిగావున్న శ్రీ వి. నరసింహంగారికి ఈ కేడర్ ఇవ్వబడింది.

నగరి, ఆగస్టు 22 — నగరి పోలీసు సబిన్స్పెక్టర్ మిస్టర్ ఎస్. కె. భాషా నాయకత్వాన కొంతమంది పోలీసులు నిన్న వుదయం ఆకస్మికంగా గ్రామం సమీపంలోని గుట్టలలో నాటుసారా బట్టీలను ముట్టడించి 32 మందిని అరెస్టుచేసి నగరికి తీసుకొని వచ్చారు.

ఈ సందర్భంలో 13 మంది పరారైనారు. వంద గాలన్ల నాటు సారా పూట, అయిదు గాలన్ల నాటు సారా, పరికరాలు స్వాధీనపరచుకున్నారు.

33 దేశాలకు చెందిన 150 మంది కాన్వే గ్రూపు తెలివిజా సెంట్రి బుధవారంనాడు బ్రిటిష్ విమానాలు హార్వర్డ్‌లోని పరమాణుశక్తి పరిశోధన కేంద్రానికి వెళ్ళి తిరిగి రాగలవు. ఏసుకొని వెళ్ళి వెంటనే తేసవాలు తిరిగి రాగలవు.

అమెరికాలో భారత రాయబారి పట్ల జాతి విచక్షణ

హోటలు మేనేజరు దుండగపు సంఘటన

హూస్టన్ (టెక్సాస్), ఆగస్టు 23 — నిన్న ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలోని హూస్టన్‌హాస్ రెస్టారెంట్‌లో దాని మేనేజరు అమెరికాలోని ఇండియా రాయబారి శ్రీ జి. ఎల్. మెహతాను, ఆయన కార్యదర్శిని నీగ్రోలనుకొని భోజనాగారంనుంచి లేచి వెళ్ళి పోవలసిందిగా వారిని కోరినట్లు నేడు హూస్టన్ వార్తా పత్రికలు ప్రకటించాయి.

భోజనానికి కూర్చోబోతున్న సమయంలో మేనేజరు పై విధంగా కోరగా, శ్రీ మెహతా ఆయన కార్యదర్శి శ్రీ బి. ఆర్. రాజగోపాలన్ ఒకరి మొహం ఒకరు చూసుకొని విరసవృత్తితో మేనేజరు దారి చూపగా వెళ్ళి వేరొక చిన్న భోజనం గదిలో భోజనం చేసినట్లు ఈ పత్రికలు వివరించాయి.

ఒకే భోజనాగారంలో శ్వేత జాతీయులకు, నీగ్రోలకు భోజనాలు వడ్డించరాదన్న నిషేధ శాసనం ఒకటి టెక్సాస్ రాష్ట్రంలో అమలులో వున్నది. అయితే, విమానాశ్రయాలలో ఇట్టి నిషేధం పాటించబడరాదని విధిస్తున్న ఒక ఫెడరల్ కాంట్రాక్టు కూడా అమలులో వున్నది.

వాషింగ్టన్‌నుంచి మెక్సికో సిటీకి విమానంలో వెడుతూ శ్రీ మెహతా, ఆయన కార్యదర్శి ఏన్న ఈ విమానాశ్రయంలో దిగారు. మెక్సికో సిటీకి వెళ్ళే విమానం బయలుదేరడానికి ఇంకా రెండున్నర గంటల వ్యవధి వున్నందున ఈ లోపుగా ఏదు భోజనం చేసి రావడానికి వెళ్ళగా పై సంఘటన జరిగింది.

"శాసనం అంటే శాసనమే!"

"శాసనం అంటే శాసనమే; అది అక్రమం అయినా జరిగి తీరవలసిందే." అని ఆ రెస్టారెంట్ మేనేజర్ అన్నట్లు హూస్టన్ పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ మిస్టర్ ఫ్రాంక్ గిబ్లర్ తెలియజేశారు. "భోజనాగారంలో నా మాటను మన్నించినవారు లేచి వెళ్ళిపోతే వారిని బలవంతంగా బయటికి నెట్టింది వుండే దానినే" అని కూడా ఆమె అన్నదట. తాను నీగ్రోలని తాను అనుకొన్నానని ఆమె చెప్పిందట.

జాతివిచక్షణను విశేషిస్తున్న ఫెడరల్ ప్రభుత్వపు కాంట్రాక్టు విమానాశ్రయంలోని భోజనాగారానికి వర్తించలేదని, కిందటి వసంతకాలంలో ఈ విమానాశ్రయం స్థాపించబడిన తర్వాత ఇట్టి సంఘటనలు ఇప్పటికే రెండుసార్లు జరిగినవని, వీటిలో ఒకసారి క్యూబాయి రాయబార ప్రతినిధి నీగ్రోలుగా పరిగణించబడినట్లు హూస్టన్ మేయర్ తెలియజేశారు.

మెహతాకు డల్లెస్ క్షమాపణ

వాషింగ్టన్, ఆగస్టు 23 — హూస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన రెస్టారెంట్ మేనేజరు పొరపాటున నీగ్రోలని భ్రమపడి ఇండియా రాయబారి శ్రీ మెహతాను, ఆయన కార్యదర్శిని భోజనాగారంనుంచి లేచి వెళ్ళిపోవలసినదిగా కోరినందుకు అమెరికా విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ మిక్కిలి నొచ్చుకుంటూ, స్వయంగా క్షమాపణ తెల్పుతూ నేడు శ్రీ మెహతాకు ఒక టెలిగ్రాం పంపించారు.

ఈ సంఘటనపై అమెరికా విదేశాంగ కార్యాలయం శ్రీ మెహతాకు, ఇండియా ప్రభుత్వానికి నేడు వేర్వేరుగా క్షమాపణ తెలియజేసింది.

శ్రీ మెహతా, ఆయన కార్యదర్శి ఇద్దరు మెక్సికో సిటీ చేరారు.

నిన్న హూస్టన్ విమానాశ్రయంలో తనపై జాతివిచక్షణ విధానం అమలు జరపబడుతున్నట్లు అప్పుడు తనకు తెలియలేదని, భోజనాగారంనుంచి లేచి వచ్చిన విమ్మట తనకు, తనకార్యదర్శికి వేరే భోజనాలు వడ్డించబడిన చిన్నగదిలో చాలా చల్లగాను, ప్రశాంతంగాను వున్నదని, శ్రీ మెహతా తెల్పినట్లు తెలుస్తున్నది. తనను పూర్తిగా మర్యాద చేయవలసిందిగా పుత్రరువులు వచ్చినందున వేరే ప్రత్యేకంగా ఒక గదిలో భోజనాలు పెడుతున్నామని మేనేజరు తనకు తెల్పిందని, తమ వల్ల జాతి వివక్ష చూపబడుతున్నట్లు తెలిస్తే తక్షణం తాము రెస్టారెంట్ నుంచి బయటి వచ్చేసి వుండేవారమని శ్రీ మెహతా వివరించారట.

ఈ సంఘటనపై వ్యాఖ్యానించడానికి హూస్టన్‌లోని రెస్టారెంట్ మూవర్ మైబర్ మిసెస్ మేరీ అర్లీ నిరాకరించింది.

దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగినందుకు తాను మిక్కిలి ఆందోళన చెందుతున్నానని రెస్టారెంట్ మేనేజరు మిస్టర్ ముల్లర్ పేర్కొన్నారు.

హూస్టన్ మేయర్ ఆ నగరంలోని పౌరులందరి తరఫున శ్రీ మెహతాకు నేడు క్షమాపణ తెల్పుతూ కేబుల్ పంపించారు. ఈ విషయమై శ్రీ మెహతా అమెరికా ప్రభుత్వానికి తీవ్రంగా ఆక్షేపణ తెల్పగలరంటూ నేడు వాషింగ్టన్ పత్రికలలో వెలువడిన వార్తలపై వ్యాఖ్యానిస్తూ, "ఇప్పుడింక ఆక్షేపణ తెల్పే ప్రసక్తి ఏమిటి?" అని ఇండియా రాయబారి కార్యాలయానికి చెందిన ఒక ప్రతినిధి పేర్కొన్నారు.

జనసామాన్యం హిందూ సంప్రదాయం, రామరాజ్య పరిషత్తులు ఎన్నెన్నో విరాటాయి నిదుంగా వ్యవహరించే విషయమై వచ్చే మాసంలో తుది నిర్ణయం జరుగగలదని తెలుస్తున్నది.

ఎన్నికలు రానున్నందున సమైక్యమైన ప్రతిపక్ష నిర్మాణానికి, హిందూ మహాసభ పక్ష భ్యలతో ప్రజలలో ఏర్పడిన సౌహార్ద్రాన్ని బలపరచవలసిన ఆవశ్యకత ఉన్నదని, ఈ సంఘాల సమైక్యత ఉత్తేజిత మౌతుందని, జనసంఘము నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమైన నమూనాలు వారి దృష్టిలో వున్నాయని ప్రతినిధి అన్నారు.

మూడవ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు బ్రిటిష్ నిపుణుల పథకం — కేంద్ర ప్రభుత్వం ఆమోదం

న్యూఢిల్లీ, ఆగస్టు 23 — భారతదేశంలో మూడవ వుక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి బ్రిటిష్ ఉక్కు పరిశోధన నిపుణుల సంఘం (బ్రిటిష్ స్టీల్ మిషన్) సిద్ధపరచిన ప్రణాళికను మొత్తంమీద కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

కొంతకాలం క్రితం నియమించబడిన ఈ మిషన్ గతయేడు ఏప్రిల్ నెలలో భారతదేశానికి వచ్చి పరిశీలన జరిపి 10 లక్షల టన్నుల ఉక్కు తయారు చేయు ఫ్యాక్టరీని సాంకేతికంగా నెలకొల్పడం సాధ్యమని, అది ఆర్థికంగా లాభదాయకంగా వుండగలదని భారత ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపింది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి మొత్తం 110 కోట్ల రూపాయలు ఖర్చుకాగలదని అంచనా వేయబడింది.

ఈ కార్ఖానా ఎక్కడ స్థాపించబడాలనే విషయమై మిషన్ వివరంగా చర్చించింది. మిషన్ నూచించిన విధాన్నుంచి కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం జరపడంలో తోడ్పడటంకోసం పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నది.

ఈ మిషన్ సాంకేతిక నిపుణుల సంఘ కేవలం ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో దీని పని పూర్తయింది. బ్రిటన్‌లోని ఉక్కు కంపెనీలన్నీ కలిపి కంపెనీగా (కన్సర్టియంగా) ఏర్పడి, ఈ నిపుణుల సంఘంగా రూపొందింది. భారత ప్రభుత్వం కోరినట్లయితే ఈ పథకం అమలుజరపడం విషయమై చర్చలు కూడా జరుపుతుంది. ప్రభుత్వం బ్రిటిష్ ఉక్కు కంపెనీల ప్రతినిధులను చర్చల నిమిత్తం పిలుస్తుంది.

ఈ మిషన్ అందజేసిన నివేదిక సమగ్ర పరిశీలనతో చాలా జాగరతగా సిద్ధపరచబడిందని అధికారవర్గాలవారు అంటున్నారు.

ఈ నివేదిక వివరాలు ఇంకా తెలియరాలేదు కాని ఈ ఫ్యాక్టరీ స్థాపనకు పశ్చిమ బెంగాలులోని దుర్గాపూర్ చాలా అనువైన స్థలమని మిషన్ తన నివేదికలో తెలిపిందట.

బళ్లారి సమస్య

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుని వివరణ

విజయవాడ, ఆగస్టు 23 — మైసూరు ముఖ్యమంత్రి, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చేసిన ప్రకటనలను చూసి కలత చెందక శాంతియుతంగా వ్యవహరించాలని బళ్ళారి జిల్లా ఆంధ్రులకు విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డిగారు నేడిక్కడ ఒక పత్రికా ప్రకటన చేశారు.

బళ్ళారి సమస్యపై అంతిమ పరిష్కారం జరిగిందని, ఆ సమస్య తిరిగి ఎత్తరాదని పేర్కొంటూ మైసూరు ముఖ్యమంత్రి శ్రీ కె. హనుమంతయ్యగారు చేసిన ప్రకటన గురించి ప్రస్తావిస్తూ, బళ్లారిజిల్లా శాశ్వతంగా మైసూరు రాష్ట్రంలో చేర్చబడిందని, ఆ సమస్యను పునః పరిశీలించి పునరాలోచించాలని ఇట్టి ఒక నిర్ణయం చేయడానికి రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘానికి నిస్సందేహంగా హక్కు వున్నదని శ్రీ సుబ్బారెడ్డిగారు పేర్కొన్నారు.

బళ్ళారి ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంలో చేర్చవలసిన అవసరం విషయమై ఆంధ్రుల వాదాన్ని గురించి ఇండియా ప్రభుత్వానికి, అఖిలభారత కాంగ్రెసు కమిటీకి నచ్చచెప్పడానికి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ప్లానింగ్ మంత్రి, పార్లమెంటులోని ఆంధ్ర సభ్యులు కృషిచేయాలని శ్రీ సుబ్బారెడ్డిగారు కోరారు.

అమృతసర్‌లో వచ్చే జనవరి మాసంలో జరుగనున్న కాంగ్రెసు మహాసభను దిగ్విజయం చేయడానికి శాయశక్తులా తోడ్పడవలసిందిగా పంజాబు అభివృద్ధిశాఖ మంత్రి సర్దార్ ప్రతాప్‌సింగ్ కైరాన్ ఒక ప్రకటన చేశారు.

ఏలూరు తాలూకాకు రాజకీయ బాధితుల సంఘం

ఏలూరు, ఆగస్టు 22 — ఏలూరు తాలూకా రాజకీయ బాధితుల సమావేశం నిన్న సాయంకాలం పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెసు భవనంలో శ్రీ వీరమాచనేని వెంకటనారాయణగారి అధ్యక్షత క్రింద జరిగింది.

సమావేశానికి చాలా మంది రాజకీయ బాధితులు హాజరయ్యారు.

రాజకీయ బాధితులకు భూముల పంపకం విషయంలో ఆంధ్రప్రభుత్వం చేస్తున్న సత్వర కృషికి సంస్థ పక్షాన కృతజ్ఞత తెలుపుతూ, మరింత త్వరితగతిని ఈ సమస్యను పరిష్కరించవలసినదని అభినందిస్తూ తీర్మానించారు.

జిల్లా కలెక్టరు, అధికారులను వివిధ గ్రామాలలో గల బంజరు భూముల పూర్తి వివరాలను తెప్పించి ఈ కార్యక్రమం నిర్ణీత గడువులో పూర్తి చేయకోరుతూ తీర్మానించటమైనది.

ఏలూరు తాలూకా, పట్టణ రాజకీయ బాధితుల సంఘంగా ఏర్పడి వరికే యీ ఈ దిగువ పేర్కొన్న వారితో కమిటీ ఏర్పాటు చేస్తూ తీర్మానించారు:

శ్రీయుతులు, కిర్ల బ్రహ్మయ్య (యం. ఎల్. ఏ.) డాక్టర్ యం. రంగయ్య, (యం. ఎల్. ఏ.) వీరమాచనేని వెంకటనారాయణ, పర్లపల్లి సింహాద్రి అప్పారావు, మారే వెంకటనారాయణగార్లు. శ్రీ మారే వెంకటనారాయణగారు కన్వీనరుగాను ఏర్పాటు చేయడమైనది.

పశ్చిమ గోదావరిజిల్లా కాంగ్రెసుకు ఏలూరు పట్టణ ప్రతినిధులు

ఏలూరు, ఆగస్టు 22 — పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఏలూరు పట్టణం నుంచి క్రిందివారు పోటీలేకుండా ఎన్నుకోబడ్డారు:

శ్రీ మారే వెంకటనారాయణగారు, శ్రీ కొత్తమాసు కృష్ణారావుగారు, శ్రీ తురగ వెంకటరామయ్యగారు, శ్రీ కోటే వుత్తయ్యగారు.

★ ★ ★

ఏలూరుపట్టణ కాంగ్రెసు కమిటీకి క్రింద సుదహరించినవారు పోటీలేకుండా ఎన్నుకొనబడినట్లు ప్రకటించబడింది.

శ్రీయుతులు కమ్మిలి మాణిక్యాలరావు, మారే కృష్ణారావు, వక్కా వీరు, ప్రాకేరం వెంకటసీత సాంబశివరావు, శీలం నరసింహారావు, సామంతుల వెంకటేశ్వరరావు, జనాబ్ మహమ్మద్ హనీఫ్ సాహెబ్, అల్లాంతుల నారాయణరావు, పుత్రి రాముడు, మందారాముడు, గుత్తా నాగభూషణం, సైందా వెంకటరత్నం, నెక్కు సూర్యనారాయణ, తమ్మన నారాయణమూర్తి, బొల్లి శీమేశ్వరరావు, కొవ్వలి సత్యనారాయణ, వరహాలశెట్టి సూర్యనారాయణ, దుగిరాల రాజశేఖరరావు, ఉప్పాల సింహాచలం, యం. హెచ్. తయాసాహెబ్, గరికపాటి బ్రహ్మయ్యశర్మ, శ్రీమతి అంగర లక్ష్మీనరసమ్మగార్లు.

గవర్నర్ త్రివేది

కర్నూలు, ఆగస్టు 23 — ఆంధ్ర గవర్నరు శ్రీ సి. ఎమ్. త్రివేది నేటి ఉదయం పవరి చారంగా పశ్చిమపల్లెనుంచి కర్నూలు వచ్చారు.

ఉద్యోగులు

కర్నూలు, ఆగస్టు 22 — హోంశాఖ అడిషనల్ అండర్ సెక్రటరీ శ్రీ సుందరేశం (ఎం. ఎస్.) ఆగస్టు 28 తేదీనుంచి—మూడువారాలపాటు సెలవు మంజూరు చేయబడింది. సెలవు అనంతరం ఆయన స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఆఫీసరుగా పనిచేస్తారు.

శ్రీ హెచ్. ఆర్. రాయితీరావు మూడవ గాలమి ప్రత్తి డివిజనల్ ఆఫీసరుగా పనిచేస్తారు. ఈ స్థానంలో వున్న శ్రీ వై. కృష్ణయ్య గుంటూరు డివిజన్ కు బదిలీ చేయబడ్డారు.

ఆ స్థానంలోవున్న శ్రీ పి. శివరామయ్య రాజమండ్రి డివిజనల్ ఇంజనీరుగా బదిలీ చేయబడ్డారు.

రిజిస్ట్రేషన్‌శాఖ ఇన్‌స్పెక్టర్-జనరల్ ఆఫీసు మేనేజర్ శ్రీ వి. నారాయణరావు కడప జిల్లా ఎస్యూరెన్స్ రిజిస్ట్రారుగా నియమించబడ్డారు. ఈ స్థానంలో వున్న శ్రీ దర్భా వెంకటస్వామికి 15 రోజుల సెలవు మంజూరు చేయబడింది.

శ్రీ కె. సాంబశివరావు సెలవు అనంతరం శ్రీకాకుళం జిల్లా కలెక్టరుకు అదనపు అసిస్టెంటుగా వుంటారు. ఈ స్థానంలోవున్న శ్రీ ఎస్. ఏ. కరీముకు రెండు నెలల సెలవు మంజూరు చేయబడింది.

సెటిల్‌మెంట్ అసిస్టెంట్ వర్దెంట్ శ్రీ బి. గురుమూర్తి తాత్కాలికంగా కోర్టు ఉద్యోగాలను పరిశోధనాధికారిగా నియమించబడ్డారు.

డిప్యూటీ కలెక్టర్ శ్రీ కె. రంగదయ్య సెలవు అనంతరం నెల్లూరులో అసిస్టెంట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తారు. ఈ స్థానంలో వున్న శ్రీ బి. వేదాంతం అసిస్టెంట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా కాకినాడ బదిలీ చేయబడ్డారు.

డిప్యూటీ కలెక్టర్ శ్రీ బి. నాగేశ్వరరావు శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబరు 1వ తేదీనుంచి అసిస్టెంట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తారు.

ఈ దిగువ పేర్కొన్నవారు తాత్కాలికంగా అసిస్టెంట్ సర్జన్లుగా నియమించబడ్డారు.

డాక్టర్లు కె. ఎ. లక్ష్మీనారాయణ, ఎస్. సర్వోత్తమరావు, వి. శ్రీనివాసశాస్త్రి, ఎ. వి. రమణయ్య, ఏ. లక్ష్మీనరసారెడ్డి, వి. రామిరెడ్డి, ఎస్. శివశంకరశాస్త్రి, కె. వెంకటేశ్వరరావు, వి. ఎన్. చంద్రశేఖర్.

నేషనల్ రైల్వే అసోసియేషన్ కార్యవర్గ సమావేశం 23, 24 తేదీలలో ఢిల్లీలో జరుగుతుంది.



సరికొత్త క్యాంబెల్ ఇంజన్

(50 సంవత్సరములుగా ప్రసిద్ధి కెక్కినది)
క్రూడ్ ఆయిల్ తో నడుపవచ్చును. దృఢమైనది; నమ్మకమైనది; సులభముగా నడుపవచ్చును.

బాట్లిబాయ్ అండ్ కో.,

(ప్రొప్రయిటర్స్: భోగిలాల్ లెహర్‌చంద్ లిమిటెడ్)
హెడ్డాఫీసు: బొంబాయి. 3/153, బ్రాడ్వే, మద్రాసు.
ఆంధ్ర బ్రాంచి: కాళేశ్వరరావు పీధి, బెజవాడ.
దక్షిణ ఇండియాలో బ్రాంచి: అవనాశి రోడ్డు, కోయంబుత్తూరు.
తూర్పు గోదావరి, కృష్ణాజిల్లాలకు ఆథరైజ్డు డిస్ట్రిబ్యూటర్లు: మెసర్స్ హనుమంతరావు అండ్ కంపెనీ, విజయవాడ.

ద్వివిధ రక్షణయిచ్చే

మొబిలాయిల్

మీ కారు అతి మృదువుగా నడచేలా చేయును!



ఇది ఎగురుచున్న ఎఱ్ఱని గుఱ్ఱపు చిహ్నముగల చోట దొరుకుతుంది

స్టాండర్డ్ - వాక్యూమ్ ఆయిల్ కంపెనీ
(పరిమిత బాధ్యత సంఘము)

"సంఘీభావం, కృషి అభ్యుదయానికి సాధనలు"

రాజమండ్రిలో గవర్నర్ శ్రీ త్రివేది ప్రబోధం

రాజమండ్రి, ఆగస్టు 22—"సామాన్య మానవుల క్షేమంకొరకు పాటుపడవలసిందన్న విషయం గాంధీజీ బోధలలో ముఖ్యమైనది. మనమందరం ఐకమత్యంతో, సేవాదీక్షతో శ్రమించి పనిచేస్తే మనదేశం అభివృద్ధి పొందకుండటానికి ఏటి వంటిఆటంకం లేదు." అని గవర్నర్ శ్రీ సి. యం. త్రివేది యిక్కడ గాంధీజయంతి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేస్తూ ప్రబోధించారు.

గవర్నర్ తన పతీమణి శ్రీమతి కుసుం త్రివేదితో కలిసి ఉదయం 9 గంటలకు కమర్షియల్ మ్యూజియంకు వచ్చారు.

మునిసిపల్ చెయిర్మన్ శ్రీ పి. వీరభద్రరావుగారు, శ్రీ పెన్మెత్స సత్యనారాయణగారు, శ్రీ అవసరాల రామారావుగారు, శ్రీ కొవ్విడి లింగరాజుగారు, శ్రీ దంతులూరి వెంకటపతి రాజుగారు గవర్నర్‌కు స్వాగతమిచ్చి పూలహారాలు వేశారు.

బాలభటులు, గరల్ గైడ్స్ చేసిన వందనం స్వీకరించి గవర్నర్ జాతీయ పతాకను ఎగురవేశారు. పతాకావిష్కరణ జరుగుతుండగా వారవ్వర విద్వాంసులు ద్వైరస్వామి సోదరులు నాదస్వరం వాయించారు.

అనంతరం గవర్నర్ మ్యూజియంలోని వివిధ భాగాలను చూచి, అక్కడ జరిగే కార్యకలాపాలను తెలియజేశారు. గవర్నర్ కామెర్ల రామారావుగారి ఆర్ట్ గ్యాలరీని తిలకించారు. ప్రభుత్వ ఖాదీ భాండార్‌ను కూడా చూచారు.

విశ్రమహాలులో చెయిర్మన్ శ్రీ పోతంశెట్టి వీరభద్రరావుగారి అధ్యక్షతన సభ జరిగింది. శ్రీ కొవ్విడి లింగరాజుగారు గవర్నర్ దంపతులకు మ్యూజియం తరపున స్వాగత పత్రం సమర్పించారు. మ్యూజియంఆధ్వర్యాన జరిగే కార్యకలాపాలను ఆర్థికంగా ఆదుకోవలసిందిగా ఆయన గవర్నరును విజ్ఞప్తి చేశారు.

శ్రీ దంతులూరి వెంకటపతిరాజు (ద్వారపూడి)గారు "గాంధీజం"పై పది సంపుటాలు మ్యూజియంకు బహూకరించారు.

గవర్నర్ శ్రీ త్రివేది తన ఉపన్యాసంలో ఇలా చెప్పారు:—

"అత్యంత ఉపయోగకరమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ మ్యూజియం అధికారులను అభినందించడం నా ప్రథమ కర్తవ్యం. గొప్పవారనేకమంది ఆవేశంతో గాంధీ మహాత్మునికి జోహారులర్పిస్తూ ప్రసంగించారు. గాంధీజీ బోధించిన ముఖ్యమైన విషయం నాకు స్పష్టంగా తెలుసు. జనసామాన్యం క్షేమంకొరకు అందరం పాటుపడాలన్నదే ఆ ముఖ్యమైన విషయం. అందరం ఐకమత్యంతో, సేవాదీక్షతో కష్టపడి పనిచేస్తే అభివృద్ధి పొందగలగటం ఖాయం.

"ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను ప్రప్రథమంగా వెళ్ళినది గోదావరి జిల్లాకు, అందులోను రాజమహేంద్రవరానికి. అభివృద్ధికి మొట్టమొదట రాజకీయంగా స్థిరత్వం, ఆర్థికంగా వ్యయం పోషకత్వం కావాలి. వీటికి కష్టపడి పనిచెయ్యాలి, క్రమశిక్షణ అవసరం, బాధ్యత గుర్తించాలి. రాష్ట్రం ఏర్పడ్డ రెండవ సంవత్సరంలో రాజకీయ స్థిరత్వం కలిగించడానికి ప్రజలు పనిచేశారు. ఆంధ్రరాష్ట్రం పురోగమించ గలదన్న విశ్వాసం నాకు కలిగింది.

"ఈ మ్యూజియం అధికారులు ఈ జిల్లాలోని కమ్యూనిటీ ప్రాజెక్టు అధికారులతోను, జాతీయ విస్తరణ పథకాల బ్లాకుల అధికారులతోను సంబంధం పెట్టుకొనడం ఉభయులకు ఉపయోగకరమని నా సూచన. ప్రతి సంవత్సరం ఈ మ్యూజియం కార్యక్రమాలు వృద్ధిచెందుతుండాలి."

గవర్నర్ పతీమణి శ్రీమతి కుసుం త్రివేది వక్తృత్వంలోను, వ్యాసరచనలోను జరిగిన పోటీలలో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు పంచిపెట్టారు.

శ్రీ యం. వి. కాశ్యపగారు వందన సమర్పణచేశారు.

"జనగణమన" పాడిన తర్వాత "సింధు" శబ్దాన్ని తీసివేసి దానిస్థానే "ఆంధ్ర" శబ్దం ఇండియా ప్రభుత్వం అనుమతి లేకుండా వ్యవహరించరాదని గవర్నర్ దంపతులు చెప్పారు. గీతంలో ఆంధ్ర శబ్దం లేనంతమాత్రాన ఆంధ్రరాష్ట్రం లేనట్లుకాదని శ్రీమతి కుసుం త్రివేది అన్నారు. ఆంధ్రరాష్ట్రం శాశ్వతంగా వుండేదేనని ఆమె వచించారు.

గవర్నర్ శ్రీ సి. యం. త్రివేది బాలబాలికలను, గరల్‌గైడ్స్‌ను ఉద్దేశించి వ్యాపారాలన్నిటిలోను "సౌశ్యాలు" రూపంలో వ్యవహరించవలసిందిగా ఉత్సాహపరచారు.

ఆల్కాట్ గార్డెన్స్‌వద్ద కాలనీ నిర్మాణం

ఏర్పాట్లు చురుకుగా చెయ్యాలని గవర్నర్ ఉత్తరువు

రాజమండ్రి, ఆగస్టు 23—గవర్నర్ శ్రీ సి. యం. త్రివేది ఈ పట్టణంలో రెండు మురికిపేటలను చూచారు. ఒకటి ఆల్కాట్ గార్డెన్స్‌దగ్గర వున్నది. రెండవది కోట్లిగాం పేటవద్ద వున్నది.

గవర్నర్ వెంట జిల్లాకలెక్టర్ శ్రీ కె. సి. మాధవస్వామి నిత్యానంద, మునిసిపల్ చెయిర్మన్ శ్రీ పి. వీరభద్రరావు, మునిసిపల్ కౌన్సిలర్ కృష్ణయ్యచెట్టిగార్లు వున్నారు.

ఆల్కాట్ గార్డెన్స్‌వద్ద ముందు నిర్మించబోయే కాలనీకి అనువైన స్థలాన్ని గవర్నర్ పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా కాలనీ నిర్మాణం ప్రారంభించడానికి ఏర్పాట్లు చెయ్యవలసిందిగా కలెక్టరుకు, నిత్యానందస్వామికి గవర్నర్ చెప్పారు.

కోట్లిగాంపేటవద్ద హరిజనులను వారికి కావలసిన వసతులను గురించి గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. వీటి యిబ్బంది తొలగింపవలసిందని, దీనిని నొక్కి చెప్పవలసిందని వారు గవర్నరును కోరారు. వెంటనే వారి అవసరాల దర్యాప్తు చేయవలసిందిగా గవర్నరు మునిసిపల్ అధికారులను ఆజ్ఞాపించారు.



జస్టిస్ పి. సత్యనారాయణరావు, అడ్వొకేట్-జనరల్ శ్రీ డి. నర్సరాజుగార్లు లా కమిషన్ సభ్యులుగా నియమింపబడ్డ సందర్భంలో వారికి ఆంధ్రా బార్ కౌన్సిల్ వారు తేనీటివిందు చేసినప్పుడు తీసిన ఫోటో

తెనాలి తాలూకా కూచిపూడిలో ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద విద్యాసంఘాల నాయకుల సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు డాక్టర్ ఆచంట లక్ష్మీపతి, ప్రాణాచార్య డి. రంగాచార్యులు, నె. సూర్యనారాయణ రావు, వస్తాదు వెంకటస్వామి నాయుడు, టి. జియ్యరుదాసు (యం. యల్. ఏ.), గోగినేని వెంకటసుబ్బయ్య (సమావేశకర్త) గారిను యిందు చూడవచ్చు

వెనుకబడిన జాతుల అభివృద్ధి సాధనకు స్వయం సహాయం

—తెనాలి సభలో హెచ్చరిక

తెనాలి, ఆగస్టు 21. "మన పురోభివృద్ధికి కేవలం ప్రభుత్వంపై ఆధారపడక స్వయం సహాయంపైనే ప్రధానంగా ఆధారపడి సంఘాలు స్థాపించుకొని కృషి చెయ్యాలి." అని 21 వ తేదీన యిక్కడ జరిగిన తెనాలి పట్టణ వెనుకబడ్డ జాతుల మహాసభలో సభకు అధ్యక్షత వహించిన శ్రీ కె. నాగరత్నం దేవర (రిటైర్డు కో-ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్) గారు సూచించారు.

తెనాలి మునిసిపల్ చెయిర్మన్ శ్రీ అవుల గోపాలకృష్ణమూర్తిగారు మహాసభకు ప్రారంభోత్సవం చేశారు.

ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీ వి. కోటి శివయ్యగారు ప్రతినిధులకు స్వాగతం చెప్పారు. ఈ సంఘం సాధించిన మన కార్యాలను ఆయన పేర్కొన్నారు. ఇండియా ప్రభుత్వంచే వెనుకబడ్డ జాతుల కమిషన్ నియామకం, ఉద్యోగాలలో నూటికి 25 వంతులు వెనుకబడ్డ జాతులకు కేటాయించడం— మున్నగు పనులు అభినందించ తగ్గవన్నారు. ఇంతటితో సంతృప్తి చెందక ఈ జాతుల అభివృద్ధికి యింకా ఎంతోగానో కృషి చెయ్యవలసి వున్నదన్నారు.

జి. వో. ను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న రాష్ట్ర సర్వీసెస్ కమిషన్ వైఖరిని శ్రీ గోపాలకృష్ణమూర్తిగారు విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం కల్పించుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. వెనుకబడ్డ జాతులవారికి ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక సదుపాయాలు తెలియజెయ్యాలని, వాటిని పూర్తిగా వినియోగించుకొనాలని సూచించారు.

కార్యదర్శి శ్రీ అనపాదారిగారు నివేదిక చదివారు.

అధ్యక్షులు తమ ఉపన్యాసంలో ఇలా చెప్పారు:

"వెనుకబడిన జాతుల పురోభివృద్ధికి మార్గము అన్వేషించుట, యింతవరకు జరిగిన కృషి దీని పరిణామం పరిశీలించుట ఈ సభ ముఖ్యోద్దేశము. దేశజనాభాలో దాదాపు సగం వరకువున్న ఈ వెనుకబడిన జాతుల దుర్గతి మూడు నాలుగు దశాబ్దముల క్రిందనే నాయకుల దృష్టి నాకర్షించినది. వీరి దుర్గతి దేశగౌరవమునకు కళంకమని, దేశ సౌభాగ్యమునకు ఆటంకమని నాయకులు గుర్తించగలిగారు. అప్పటి నుండియే ఈ జాతుల సముద్ధరణకు ప్రయత్నములు ప్రారంభింపబడినవి. ప్రభుత్వోద్యోగము లిచ్చుటలో కొన్ని సౌకర్యములు కలుగజేయబడి కమ్యూనల్ జి. ఓ. అను ప్రభుత్వ ఉత్తరువు జారీ చేయబడినది. ఇందుకు అప్పటి జస్టిస్ పార్టీవారు కారకులని చెప్పక తప్పదు.

"కాని, దేశములో అధిక సంఖ్యాకులు, వెనుకబడిన, విజ్ఞానరహితులై యుండుటచే వీరికి ద్రవ్యము చక్కగా నిర్వహించజాలరు కాన వీరి పురోభివృద్ధికి వెంటనే ప్రయత్నించవలసిన అవసరము ప్రభుత్వమునకు ఏర్పడినది. పురోభివృద్ధికి మొదటి సోపానము సాంఘిక వికాసము. వేలాది సంవత్సరములుగా మనదేశ పరిపాలనా సౌష్ఠవమునను, విజ్ఞాన సంపదను ప్రతిభా పేరులను, విద్యావంతులైన వారి. వం ద్రెండు వర్ణములు మాత్రం బాధ్యత వహించియుండిరి. మిగిలిన వారిలో అధిక సంఖ్యాకులు కేవలము వారి వారి వృత్తులయందే నిమగ్నులై యుండి, వారి విజ్ఞానము పెంపొందించు విషయముగాని, సంఘములో ఒక స్థానము సంపాదించు విషయముగాని, తలంపలేక, తాము జనించిన వృత్తికే జన్మించితిమని, దానిని వ్యక్తిగా గడుపవలసి యున్నదని భావించుచూ వారి పురోభివృద్ధికి యెట్టి కృషి చేయకుండిరి. వీరిలో నాలు భాగము హరిజనులలో కొందరు క్రైస్తవ మతావలంబకులై అప్పటి పరిపాలకుల ఆదరణ పొంది విద్యాజ్ఞానము పొంది సంఘంలో స్థానము సంపాదించుకొనగలిగిరి. మిగతా హరిజనులలో ననేకులు మహాత్మునిచే 1920 సంవత్సరం నుండి అస్పృశ్యత పాటించబడిన హరిజనోద్ధరణోద్యమము మూలముగా ప్రభుత్వము కలుగజేసిన సౌకర్యములవల్ల సంఘములో కొంతస్థానము సంపాదించగలిగిరనుటలో అతిశయోక్తి లేదు. నేటికి హరిజనుల గిరిజనుల (కొండజాతివారు) పురోభివృద్ధికి తగు యత్నములన్నియు ప్రభుత్వము చేయుచునే యున్నది. ఇక మిగిలినది బహుజనము అనగా అధిక సంఖ్యాకులగు వెనుకబడిన తరగతులవారు. వయోజన వోటింగ్ హక్కు పొందియున్న కారణము చే దేశపాలన బాధ్యత వీరిపైన గలదు. కాన, దేశపాలనా సౌష్ఠవమునకు, దేశాభ్యుదయంకొరకు, వీరి విజ్ఞాన పురోభివృద్ధులకు సకల యత్నములు గావించు బాధ్యత ప్రభుత్వంపై బడినది. ఇది అధిక సంఖ్యాకుల సమస్యగాన, జాతీయ సమస్యగా దీనిని భావించి ప్రభుత్వమే కాక విజ్ఞానవంతులు, విద్యావంతులు సయితం కృషిచేయవలసి యున్నది. దీనిని గుర్తించియే మన రాజ్యాంగ చట్టంలో ఈ తరగతులకు సాంఘిక సమానత్వ మొసంగుటకు కొన్ని సవరణలు గావించబడినవి. వీరి పురోభివృద్ధికి తగు సూచనలు గావించుటకు ఒక విచారణ సంఘమును నియమించిన విషయము, వారు దేశమంతటా పర్యటించి విచారణ జరిపిన విషయం యెల్లరకు విదితమే.

"ఈ విచారణ సంఘం పర్యటన వెనుకబడిన తరగతులలో అత్యంత ఉత్సాహం, ఆశలు జనింపజేసినది. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం యిప్పటికే యీ తరగతులకు అనేక సౌకర్యములు కలుగజేసినది. మద్రాసు, ఆంధ్ర రాష్ట్రములలో శాసనసభ్యులలో అభిమానులు కొందరు ప్రత్యేక సంఘముగా ఏర్పడి కొన్ని సౌకర్యములను యిప్పటికే యిప్పించ గలిగిరి. విచారణ సంఘం పని రెండేండ్లు పట్టినది. వారి నివేదిక ప్రభుత్వమునకు అంది కొంది మాసములైనది. కాని వారి సిఫార్సులు యింతవరకు ప్రచురించబడలేదు. ఇందుపై ప్రజాభిప్రాయం పొంది ప్రభుత్వం తగు ఉత్తరువు లిచ్చుటకు కావలసిన దినము లేటాయించుటను రాష్ట్ర ప్రభుత్వము ద్వారా ఆయా సౌకర్యములు యిప్పించుటకు ఇంకను ఒక సంవత్సరమైనను కాలయాపన జరుగునని యూహించవలసి యున్నది. యిప్పటికే కాలాతీతమైనది. ఆశలు అడుగంటుచున్నవి. ప్రభుత్వం తీరితగిలని ఈ సమస్యను పరిష్కరించి, అతిశీఘ్రములో ఈ తరగతులకు తగు సౌకర్యములను పొందజేయుట వాంఛనీయం.

"పంచవర్ష ప్రణాళిక క్రింద జాతీయ వికాస కేంద్రముల ద్వారా యిప్పుడు జరుగుచున్న కృషియంతయూ యెల్ల వర్ణముల ప్రజానీకమునకు సౌకర్యార్థమేనని వీరు గ్రహించియుండుడు. ప్రత్యేక సహాయము లేనిదే ఈ జాతులు సదా వెనుకబడియే యుండియు జాతీయ వికాసమునకు అడ్డంకులుగా వుందురు గదా! ప్రత్యేక కృషిచేసినదే హరిజనులు యిప్పుడు గావించు కొనిన పురోభివృద్ధి గావించుకొని యుండలరుగదా. ప్రభుత్వం సర్వసు పరికించుదు ఆక్షేపించుచూ వెనుకబడినవారి పురోభివృద్ధికి మార్గములు దీనమంతయూ ప్రత్యక్షరాపరమైన ఒక సంఘముగా మార్చుకొనియూ, కులాంతర వివాహములు ప్రోత్సహించుటవలనయూ ఎలనాలపిచ్చిరి. పలుకొందరు సంఘసంస్కారములు [illegible] కాదుకాదా! అంతవరకు వెనుకబడిన వారు వెనుకబడియే వుండవలెనా? ఇందుకు రాబోవు ప్రత్యేక సౌకర్యములు ఒక నియమిత కాలం లోనే అమలులో నుండునని, శాశ్వతముగా వుండబోవనియూ వీరు గ్రహించుదురుగాక!

"మన పురోభివృద్ధికి మనము కేవలము ప్రభుత్వముపై ఆధారపడి యుండుట మంచిది కాదు. స్వయంకృషిచేతనే మనకు ఆత్మగౌరవము, ప్రోత్సాహము కలుగును. సంఘములు అనేకములు స్థాపించబడవలెను, వీటిద్వారా జరుగు ప్రచారముద్వారా వెనుకబడినవారిలో ఐకమత్యమేర్పడి స్వయంకృషికి దారితీయవలెను. ఈ సంఘములు, తాలూకా సంఘములకు చేర్చబడి, తాలూకా సంఘములు జిల్లా సంఘములకు, జిల్లా సంఘములు రాష్ట్ర సంఘములకు, రాష్ట్ర సంఘములు యావద్భారత సంఘమునకు చేర్చబడవలెను.

ఇది జరిగినగాని సంఘములకు బలము, పలుకుబడి కలుగదు. 1949వ సంవత్సరములో ఆంధ్రరాష్ట్ర వెనుకబడిన జాతుల సంఘమేర్పడినది కాని దీనికొక నిర్దిష్ట నిర్మాణ మివ్వబడినట్లు లేదు. శ్రీ కులాంబుల నాగేశ్వరరావుగారి కృషివలన ఆంధ్రరాష్ట్ర సంఘమేర్పడి యిది మూలముగా సేవచేయుచున్నది. వారి ఉద్యోగ స్వీకారానంతరం వారు వహించిన అధ్యక్ష స్థానమింకను భర్తీ కాబడినట్లులేదు. కాని, యిటీవల మరొకరు రాష్ట్ర సమాఖ్యానిని వ్యతిరేకలో చూపినాను వారినే సక్రమంగా యెన్నికొనిన వారు లెరిది. రాష్ట్ర సంఘములో జిల్లా సంఘములను సమ్మేళనపరచి, ఆ సంఘముల ప్రతినిధులతో గూడిన కమిటీ నేర్పాటు గావించి వారిలోనుండి అధ్యక్ష, కార్యదర్శుల, యితర ఉద్యోగుల నెన్నుకొనుట సమంజసం. అప్పుడే రాష్ట్రసంఘము చక్కని ప్రాతినిధ్యం నిర్మాణము గలదై యుండగలదు.

"వెనుకబడిన తరగతుల కొప్పటిలో దురాచారములు, దురభ్యాసములు నేటికి గలవు. వీటిని తొలగించుటకు ఆయా వర్గములలో చదువుకొని గలవారి కృషి, ప్రచారము అవసరము. అట్టి వర్గములు ప్రత్యేక సంఘముల నేర్పరచుకొనుట వాంఛనీయమే కాని, యిట్టి సంఘములు కూడా తాలూకా, జిల్లా సంఘములను అనుబంధించబడుట సముదాయ కృషికి అత్యవసరం. వర్గములోని దురాచారములు తొలగినగాని ఆ వర్గమునకు సంఘములో స్థానము దొరకదు. ఈ దురాచారములు తొలగించుటకు ప్రభుత్వమువారిచే నియమితులగు ప్రచారకులకన్న ఆ వర్గములోని పెద్దలే వారి సంఘముల ద్వారా సులభముగా, జయప్రదముగా నెరవేర్చగలరు. కాని, ద్రవ్యముచే సంఘములు లేవని నిర్వహించజాలకున్నవి. ప్రభుత్వము యిట్టి సంఘములకు ప్రచారం నిమిత్తం ద్రవ్యవసతి కలుగజేయుటకు వెనుకాడరాదు. యీ ద్వారా వెనుకబడిన తరగతుల సంఘములకు ఇండియా ప్రభుత్వము 23 వేల రూపాయల విరాళము ఇచ్చియున్నది. రాష్ట్ర సంఘములు కూడ యిట్టి విరాళముల నిచ్చి స్వచ్ఛందసేవ జేయుచున్న సంఘములకు ప్రోత్సాహమిచ్చుట అవసరం.

"వెనుకబడినవారి సమస్య చాల గొప్పదని ముందే మనవిజేసి యున్నాను. విశ్లేష కాలములో యీ జాతులు సంఘములో సరియైన స్థానము సంపాదించి జాతీయ వికాసము కలుగజేయవలెనన్న వీరి పురోభివృద్ధికి సదా పాటుపడు ప్రత్యేక శాఖ ప్రభుత్వంలో వుండుట అవసరము. రాష్ట్ర జనాభాలో నూటికి 18 గురు మాత్రము షెడ్యూలు తరగతుల వారేయుండగా వారికై ఒక శాఖ నిర్మించబడియుండ నూటికి 40 గురుగల వెనుకబడిన తరగతుల సంక్షేమమునకు ప్రత్యేక శాఖ అత్యవసరము గదా? ఇటీవల మన ఆంధ్ర ప్రభుత్వం హరిజన సంక్షేమశాఖకు సంఘ సంక్షేమ శాఖయని పేరిడిరి. ఈ మార్పు గావించుటలో వుద్దేశం ఈ శాఖ హరిజనులకే గాక యెల్లరి సంక్షేమమునకే నియామకమైనట్లుండుటకని తోచుచున్నది. కాని, ఈ శాఖకు ఒక డైరెక్టరు చాలదు. 1949 వ సంవత్సరంలో నిర్మించబడిన హరిజనోద్ధరణ శాఖ నాటినుండి నేటివరకు హరిజనులయెడ ప్రత్యేక శ్రద్ధవహించి పనిచేసినను చేయవలసిన పని యింకా అనేకము యున్నవని వినుచున్నాము. ఇట్లుండ ఆంధ్రదేశంలో 70 లక్షల వెనుకబడినవారి సంక్షేమము కూడా వీరి నెత్తి పైబడితే [illegible] అందుచే వెనుకబడిన తరగతుల [illegible] ప్రత్యేక [illegible] శాఖలో మరియొక డైరెక్టరు కేవలము అవసరము. ఈ యిరువురు డైరెక్టర్లు సంఘ సంక్షేమశాఖ క్రిందనే పనిచేయవచ్చును."

శ్రీయుతులు యస్. సంజీవరరావు (రాష్ట్ర విశ్వకర్మ సంఘ కార్యదర్శి), దివి కోటేశ్వరరావు (ఆంధ్రరాష్ట్ర వెనుకబడ్డ జాతుల సంఘ అధ్యక్షులు), జి. వి. కోటేశ్వరరావు లారీ నాయక్, పి. నారాయణ (జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు)గార్లు మరి కొందరు ప్రసంగించారు.

వెనుకబడ్డ జాతుల కమిషన్ సిఫారసులను ప్రకటించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ సభలో తీర్మానం చేశారు. ఆ సిఫారసులను వెంటనే అమలు జరపవలసిందిగా అర్థించారు.

రాష్ట్ర వెనుకబడ్డ జాతుల సలహా సంఘం సభ్యులను 60 మంది వరకు పెంచాలని కోరుతూ మరొక తీర్మానం చేశారు.

వెనుకబడ్డ జాతులకు ఉచిత విద్యా సౌకర్యాలు కలిగించాలని, ఉద్యోగాలలో తగు ప్రాతినిధ్య మివ్వాలని, వెనుకబడ్డ జాతుల సంఘాలకు గ్రాంటులు మంజూరు చెయ్యాలని అభ్యర్థిస్తూ తీర్మానాలు చేశారు.

శ్రీ కె. మురళి కన్వీనరుగా, 15 మంది సభ్యులతో కార్యవర్గం ఎన్నుకోబడింది.

సభకు ముందు పెద్ద ఊరేగింపు జరిగింది.

చిన్న ఉద్యోగుల జీతాల స్కేలు

పెంచాలని రాజమండ్రి యూనియన్ అభ్యర్థన

రాజమండ్రి, ఆగస్టు 18—రాజమండ్రిలోని ప్రభుత్వ చిన్న ఉద్యోగులయూనియన్ యొక్క కార్యాలయానికి ప్రారంభోత్సవం నిన్నపుదయం యిన్నీసుపేటలో జరిగింది.

శ్రీ సాంకోదేటి సూర్యప్రకాశరావుగారు ఆ సందర్భంలో జరిగిన సభకు అధ్యక్షత వహిస్తూ, ఆ యూనియన్‌లో ఎక్కువమంది సభ్యులను చేరవలసిందిగా పురోధించారు.

ఎ. యన్. జి. ఓ. యూనియన్ కార్యదర్శి కె. రామారావుగారు త్వరలోనే ఈ సంఘాన్ని రిజిస్టర్ చెయ్యాలని తెలియజేశారు.

చిన్న ఉద్యోగులను ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు బదిలీ చేయవద్దని, జీతం స్కేలు పెంచాలని సభలో తీర్మానించారు.

శ్రీ అత్తిన సుబ్బారావు (యం.యల్.ఏ.) గారు సభా ప్రారంభంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

తాడికొండలో హెల్త్ యూనిట్

శ్రీ కోటిరత్నం, కనకయ్యగార్ల ఔదార్యం

తాడికొండ, ఆగస్టు 18—గుంటూరు తాలూకా తాడికొండలో ప్రసూతి వైద్య చికిత్సాలయం లోకల్ ఫండ్ ఆసుపత్రులకు భవనాల పరిశీలించుటకై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, మెడికల్ డైరెక్టర్ గార్ల, వుర జనుల తరపున హైస్కూలు కార్యదర్శి, శ్రీ గోగినేని కనకయ్య, పంచాయతీబోర్డు అధ్యక్షులు శ్రీ త్రిపురనేని వెంకటేశ్వరరావు, శ్రీ యెజ్జు కోటిరత్నం, శ్రీ గోగినేని నాగేశ్వరరావుగార్లు స్వాగతమిచ్చారు.

వివిధ భవనాలను పరిశీలించిన పిమ్మట శ్రీ యెజ్జు కోటిరత్నంగారిచే నిర్మింపబడుతున్న 45 వేల కిమ్మతు గల భవనాన్ని ప్రసూతి వైద్యచికిత్సాలయాన్ని విద్యాల శ్రీ గోగినేని కనకయ్యగారిచే నిర్మింపబడుతున్న 25 వేల ఖరీదుచేసే భవనంలో, ఆసుపత్రి, స్థాపించడానికి, ఉచితంగా ఇవ్వడానికి అమోదించారు. హెల్త్ యూనిట్ అద్భుతం ప్రతి సంవత్సరం ఐదు వేల విరాళ మివ్వడానికి పంచాయతీ బోర్డువారు అంగీకరించినట్లు తెలుస్తున్నది.

రచయిత శ్రీ 'శారద' మృతి

తెనాలి, ఆగస్టు 22—ప్రసిద్ధ కథారచయిత శ్రీ "శారద" (యస్. నటరాజన్) గారు 17 వ తేదీ రాత్రి మృతిచెందారు.

గర్భవతి అయిన భార్య, ఇద్దరు బిడ్డలు, పలువురు బంధు మిత్రులు శ్రీ శారదగారి మృతికి దుఃఖిస్తున్నారు.

శ్రీ శారదగారు తమిళులు. ఈయన 1924 సంవత్సరంలో పుదుక్కోటైలో జన్మించారు.

ఈయనవల్ల పలువురు సంతాప ప్రకటనలు చేశారు.

రేడియో

(ఆగస్టు 26, శుక్రవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో
6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా), 7-15 మద్రాస్ నుండి వార్తలు; 7-30 మద్రాస్ వార్తలు; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు — ఇటలో నాటకశాలలు: అది వెలువ — రూపకం; సంగీతపాఠం; 1-0 మద్రాస్ నుండి వార్తలు; 1-30 మద్రాస్ వార్తలు; 1-40 (హిం.తె.వా); 2-0 మద్రాస్ వార్తలు; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు — విదేశములోని భారతీయులు: ఫిజీ — ప్రసంగం; హిందీపాఠం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యభాగ్యకరమైన ఆహారము — ప్రసంగం; పాటకథ: ఇంటదొంగ; నాదబోపుట—రూపకం; సాయంత్రం 5-30 కొమ్మూరు నాగభూషణం (వా); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం — శుభాషితములు; సీతారేసు (స్త్రీలకు): ఏకాదశి దాన్యవతం: పాటలు ముచ్చటలు—భారత విదుషీమణులు: మల్లమదేవి—ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం - రంగులరాట్నం (పిల్లలకు); 7-30 అనుకోని అవకాశము: రూపకం—రచన: భాట్టం శ్రీరామమూర్తి; 7-45 మద్రాస్ వార్తలు; 9-0 (ఆం.వా); 9-15 వాద్యబృందం; 9-30(ర); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటరులో
6-50 స్వాగతం; 7-30 నాదస్వరం (తిరుచ్చి నుండి రిలే); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-30 (ర); 1-40 (హిం. వా); 1-50 (ర); 4-30 (ర); సాయంత్రం 5-30 ఆర్. శకుంతల (గా); 6-0 (ఆం. వా) – స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు(ఆం); 6-25 రుక్మిణీమణి (వీ): 7-30 (ర); 9-0 (ఆం. వా); 9-15 వ్యాయామక్రీడలు (ఆం); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో
7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-15 (స్వా. ర); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (ర); 1-30(ఆం.వా); 1-40 (ర); 1-50(తె.వా); 2-0 వినయ విద్వాంసుడు (వ); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు; సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్వా. ర); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 కె. ఎస్. వెంకటరామయ్య (వ), వి. త్యాగరాజన్ (వ), వి. నాగరాజన్ (మృ); 9-50 (స్వా. ర); 9-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో
6-50 (ర); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 గ్రాత సంగీతం; 7-45 శార్దూల్‌సింగ్ సోహన్‌సింగ్ (ఢిల్లా); 8-0 (ఆం. హిం. వా); 8-30 కె. డి. కటేకర్ (ఖ); 8-45 శార్దూల్‌సింగ్ సోహన్‌సింగ్: షహనాయ్; మధ్యాహ్నం 12-30 (ర); 1-0 మహిళా సమాజం—వాగ్గేయకారులు: త్యాగరాజు - ప్రసంగం; వస్త్రముల శుభ్రపరచుట, రంగుపోకుండచేయుట — ప్రసంగం; మీ ప్రశ్నలకు జవాబులు, గృహనిర్వహణ సూచనలు 1-45 (ర); 1-50 (తె. వా); 3-45 పాఠశాలలకు; సాయంత్రం 5-30 కె.డి. కటేకర్ (ఖ); 5-45 శార్దూల్‌సింగ్ సోహన్‌సింగ్ (ఢిల్లా) 6-30 (ర): 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామస్థు

(మిగతా 5 వ కాలంలో)

(6 వ కాలం తరువాయి)

[illegible]; 7-0 (తె. వా); 7-15 [illegible]; 8-0 [illegible]; 8-0 [illegible]; 9-0 (ఆం. ఉ. వా); 9-30 [illegible]; 9-45 [illegible]; 10-0 కె. డి. కటేకర్ (ఖ), 10-30 ప్రసార సమాప్తి.





క్రీడా లోకం

కాబూల్‌కు ఇండియా టేబుల్ టెన్నిస్ టీము

శ్రీ కె. రామకృష్ణకు స్థానం

న్యూఢిల్లీ, ఆగస్టు 23—ఆఫ్ఘనిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాబూల్‌లో జరిగే క్రీడోత్సవానికి ఇండియా టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ నలుగురు ఆటగాళ్ళను పంపుతున్నట్లు నేడిక్కడ ప్రకటించబడింది.

వారి పేర్లివి: అమల్ సర్కార్ (కలకత్తా), కె. రామకృష్ణ (హైదరాబాద్), ఎస్ వి రణగంజ్ (పూనా), బి. యస్. కంభట్టా (పూనా).

ఈస్ట్ ఇండీస్ క్రికెట్ జట్టు

త్వరలో ఇండియా సందర్శించవచ్చునట

పూనా, ఆగస్టు 23—11 మంది ఆటగాళ్ళు వుండగల ఈస్ట్ ఇండీస్ క్రికెట్ జట్టు ఒకటి త్వరలో ఇండియా సందర్శించనున్నట్లు తెలుస్తున్నది. అక్కడి ఇండియనులు ఇండియా, ఈస్ట్ ఇండీస్‌ల మధ్య సద్భావ వృద్ధికిగాను ఒక క్రికెట్ జట్టును పంపడానికి తలపెట్టినారట. ఇండియా ప్రభుత్వం కూడా ఇందుకు సమ్మతించింది.

ఇండియా క్రికెట్ కంట్రోల్ బోర్డు సారథ్య సంఘం త్వరలో సమావేశమై ఈ సందర్భంలో తగు నిర్ణయాలు చెయ్యగలదని ఆశించబడుతున్నది.

న్యూజిలెండ్ క్రికెట్ జట్టు ఇండియాలో పర్యటన ముగించిన పిమ్మటనే ఈస్ట్ ఇండీస్ జట్టు ఇండియాకు రాగలదు.

లండన్ మ్యూజియమ్‌కు మద్రాస్ స్టేడియం చిత్తరువు

లండన్, ఆగస్టు 23—ఇటీవల ఇక్కడ జరిగిన ఇంపీరియల్ క్రికెట్ మహాసభలో పాల్గొన్న ఇండియా క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు విజయనగరం మహారాజకుమార్ నేడు ఇక్కడనుంచి పారిస్‌కు బయలుదేరి వెళ్ళారు.

ఆయన స్విట్జర్లెండు కూడా సందర్శించి సెప్టెంబర్ ఒకటవ తేదీని బొంబాయికి తిరిగి వస్తారు.

ఇండియాలో క్రికెట్ టెస్ట్ పోటీలు జరిగే స్థలాల (బొంబాయి, కలకత్తా, మద్రాసు, ఢిల్లీ, కాన్‌పూర్ క్రికెట్ గ్రౌండ్స్) వర్ణ చిత్తరువులను లండన్ మ్యూజియమ్‌లో పెట్టడానికి ఎమ్. సి. సి. నిర్ణయించిందని, ఆ చిత్తరువులను ఇవ్వవలసిందిగా తనను కోరినదని డాక్టర్ విజయ పారిస్‌కు బయలుదేరే ముందు వెల్లడించారు

మద్రాసు కార్పొరేషన్ స్టేడియం (పార్క్ టౌన్‌లోనిది) చిత్తరువు లండన్‌కు పంపబడుతుందట.

భారత జాతీయ క్రీడోత్సవం

పాటియాలాలో ఫిబ్రవరిలో

పాటియాలా, ఆగస్టు 23—భారత జాతీయ క్రీడోత్సవం వచ్చే ఫిబ్రవరిలో పాటియాలాలో జరుగనున్నట్లు ఇక్కడ అధికార రీత్యా ప్రకటించబడింది.

ఇంతవరకు క్రింది ఆటల పోటీలు ఆమోదించబడినవి.

అథ్లెటిక్స్, సైక్లింగ్, వాలీబాల్, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, చెడుగుడు.

ఈ ఉత్సవాంతంలో ఇండియా, పాకిస్తాన్ ప్రతినిధులకు వ్యాయామ క్రీడలలో పోటీలు జరుగగలవు

ఇండియా రేవులలో పని మందకొడిగా సాగుతున్నదట

రాజ్యసభలో డిప్యూటీ మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 23— ఇండియా రేవులలో యిటీవల పని మందగించిన మాట నిజమే అని రవాణా శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ ఓ. వి. అలగేశన్ నేడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు స్థిరంగా పాదుకొని వున్న కొన్ని విదేశీ నౌకాసంస్థలు అన్యాయమైన షరతులను విధించే పద్ధతిని ఆయన విమర్శించారు కూడా.

శ్రీ ఎస్. ఎస్. చౌహాన్ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, రేవు కార్మికులు మందకొడిగా పని చేస్తున్నందువల్ల కలుగుతున్న విలంబన గురించి దాదాపు అన్ని నౌకా సంస్థలు కూడా ఫిర్యాదు చేసినవని, ఈ విషయమై ఒక విచారణ సంఘం పరిశీలిస్తున్నదని తెలియజేశారు.

కార్మికులు పని ఎక్కువ చెయ్యాలని మాట నిజమేనా అని శ్రీ భూపేష్ గుప్త ప్రశ్నించగా, నౌకా సంస్థల ఫిర్యాదులను గురించి, పని వారి ఫిర్యాదులను గురించి కూడా ఆ విచారణ సంఘం పరిశీలించగలదని డిప్యూటీ మంత్రి తెలియజేశారు.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

ఆంధ్రలో అధికాహారోత్పత్తి ప్రణాళికలకు కేంద్రం 69 లక్షల అప్పు మంజూరు

(మన విలేకరి) న్యూఢిల్లీ, ఆగస్టు 23—

ఆంధ్ర రాష్ట్రానికి, 1955-56 లో అధికాహారోత్పత్తి కార్యక్రమాలకుగాను ఇండియా ప్రభుత్వం 62 లక్షల 60 వేల రూపాయలను అప్పుగాను, ఆరున్నర లక్షల రూపాయలు గ్రాంటుగాను మంజూరు చేసింది.

అప్పుగా యిచ్చిన మొత్తంలో 5 లక్షలు ఫిల్టర్ బావుల స్కీముకు, 15 లక్షలు అద్దె కొనుగోలు స్కీము కింద ఎలక్ట్రిక్ మోటార్లు కొనడానికి, 932 వేల రూపాయలు పి. డబ్లు. డి. యిరిగేషన్ స్కీములకు, 25 లక్షల రూపాయలు ట్రాక్టర్లు కొనడానికి, మూడు లక్షల రూపాయలు బస్తీలలో కంపోస్టు స్కీములకు, 54 వేల రూపాయలు మత్స్య పరిశ్రమాభివృద్ధికి. రెండులక్షలు ఆరిసాన్ బావులకు, 274 వేలు మైనర్ ఇరిగేషన్‌లకు కేటాయించడం జరిగింది.

గ్రాంటుగా యిస్తున్న మొత్తంలో 298 వేలు పి. డబ్లు డి ఇరిగేషన్ స్కీములకు, 140 వేలు బస్తీలలో కంపోస్టు స్కీములకు 184 వేలు విత్తనాల పంపిణీకి, 13 వేలు మేలురకం విత్తనాల సేకరణకు, 4½ వేలు రవాణా సౌకర్యాలు, 9 వేలు మత్స్య పరిశ్రమాభివృద్ధికి ప్రత్యేకించారు.

మాచ్‌ఖండ్‌లో భూసార సంరక్షణ

మాచ్‌ఖండ్ లోయలో భూసార సంరక్షణకు చేయగల ఏర్పాట్లకు కాగల ఖర్చులలో 940 వేల రూపాయలను అప్పుగాను, 470 వేల రూపాయలను సబ్సిడీగాను ఇండియా ప్రభుత్వం యివ్వనున్నది.

ఈ ఖర్చులో సగం మొత్తాన్ని, ఈపేర్పాట్ల వల్ల లాభం పొందగలవారినుంచి, వాయిదాల పద్ధతిని కొన్ని సంవత్సరాలమీద రాబట్టాలని కేంద్ర భూసార సంరక్షణ సంఘంవారు నిర్ణయించారు. మిగిలిన సగం మొత్తాన్ని ఆంధ్ర, ఒరిస్సా ప్రభుత్వాలు పంచుకోవాలని కూడా సూచించారు.

ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం

రైల్వే లెవల్ క్రాసింగ్‌ల స్థానే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణంలో స్థానికసంస్థలు తమవాటా ఖర్చులు భరించడానికి ఆంధ్ర రాష్ట్రానికి 190 వేల రూపాయలు ఇండియా ప్రభుత్వం అప్పుగా యివ్వడానికి ప్లానింగ్ కమిషన్ ఆమోదించినట్లు తెలుస్తున్నది. ఇందు కిందనే మద్రాసు ప్రభుత్వానికి కూడా 68 లక్షల 15 వేల రూపాయల అప్పును కూడా యిస్తారట.

ఆంధ్ర ప్రభుత్వం ఋణానికి వసూలైన అదనపు మొత్తం

కలెక్టర్లకు సూచన

కర్నూలు, ఆగస్టు 23—అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2½ కోట్ల రూపాయల ఋణాన్ని సేకరించిన సందర్భంగా మించి వసూలైన మొత్తం తిరిగి యివ్వబడగలదని, అయితే ఆ మొత్తాన్ని నేషనల్ సేవింగ్స్, స్మాల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల రూపంలో రాబట్టడానికి ప్రయత్నించవలసిందిగా జిల్లా కలెక్టర్లను ఆంధ్రప్రభుత్వం కోరిందని తెలుస్తున్నది.

ఆంధ్రప్రభుత్వం ఋణానికి కోరినదాన్ని మించి వసూలైన మొత్తం 2,33 కోట్ల రూపాయల వరకుకలదట.

సరైన శిక్షణ లేనందున రైలు ప్రమాదాలు

రాజ్యసభలో ప్రశ్నలు

న్యూఢిల్లీ, ఆగస్టు 23—తగిన శిక్షణ లేనందువల్లనే పెక్కు రైలు ప్రమాదాలు జరుగుతున్నందువల్ల నాల్గవ తరగతి సిబ్బంది నిమిత్తం పెక్కు శిక్షణ కేంద్రాలను నెలకొల్పాలని రైలుప్రమాదాలవిచారణసంఘం సిఫారసు చేసినమాట నిజమేనా అని శ్రీ హెచ్. ఎన్. ముధుర్ (డెమొక్రాట్) నేడు రాజ్యసభలో ప్రశ్నించారు.

క్రమపద్ధతిలో శిక్షణ గరిపే విషయమై రైల్వే అధికారులకు తగు ఉత్తరువు లివ్వబడినాయని, ఆ సంఘం నివేదిక అందిన తర్వాత యింకా కొత్త ఉత్తరువులను జారీ చేసే విషయమై రైల్వేబోర్డు పరిశీలిస్తున్నదని రైల్వే మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి సమాధానమిచ్చారు.

కార్యదర్శి కుర్చీ విరగడంతో లోక్‌సభలో అలజడి

న్యూఢిల్లీ, ఆగస్టు 23—లోక్ సభలో, కార్యదర్శి శ్రీ యం. ఎన్. కౌల్ కూర్చునివున్న, (గుండ్రంగా తిరగడానికి వీలున్న) కుర్చీ విరిగిపోయి, మోతకావడంతో లోక్‌సభలో నేడు కొంత అలజడికి కారణమైంది. శ్రీ కౌల్ కింద పడిపోయారు కాని గాయాలు తగలలేదు. రెవిన్యూ మంత్రి శ్రీ సి. సి. షా, సహాయం చేయడానికి వెంటనే వెళ్ళారు ఇంతలో శ్రీ కౌల్ తనకు తానే లేచి నిలబడ్డారు. ఈ సంఘటనవల్ల కొంతసేపు మాత్రమే సభా కార్యక్రమానికి భంగం కలిగింది.

అంటరానితనం (నేరాల) చట్టం

ప్రభుత్వం వివరణ

కర్నూలు, ఆగస్టు 23—పార్లమెంటుచే ఆమోదించబడి, గత జూన్‌మాసం నుంచి అమలులోకి వచ్చిన "అంటరానితనం (నేరాలు) చట్టం" ముఖ్య వివరాలను ప్రజలకు ఎరుకపరుస్తూ నేడు ఆంధ్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది

అంటరానితనాన్ని పాటించడం నేరమని, అట్టినేరాన్ని చేసినవారికి, నేరాన్ని మాపుచేయ్యడానికి తోడ్పడేవారికి ఈ చట్టంక్రింద శిక్షలు విధించబడగలవని ప్రభుత్వ ప్రకటనలో స్పష్టపరచబడింది.

అంటరానితనం కారణంగా మత, సాంఘిక సంబంధమైన ఇబ్బందులను కలిగించడం, ఆసుపత్రులు మొదలైన వాటిలోకి ప్రవేశాన్ని నిరాకరించడం, వస్తువులు మొదలైనవాటిని అమ్మడానికి నిరాకరించడం, తదితర సర్వీసులను నిరాకరించడం మొదలైనవన్నీ ఈ చట్టం క్రింద శిక్షార్హమైన నేరాలు కాగలవని అందు వివరించబడింది.

సర్దార్ పణిక్కర్

తిరిగి రాయబారి పదవి

న్యూఢిల్లీ ఆగస్టు 23—రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం నివేదిక సెప్టెంబరు నెలాఖరుకు సమర్పించబడిన వెంటనే, సర్దార్. కె. యం. పణిక్కర్‌కు రాయబార పదవి యివ్వడం సంభవమని, నేడిచ్చట తెలియ వచ్చింది. సర్దార్ పణిక్కర్ నేడు ప్రధాని నెహ్రూను కలుసుకొనడంతో, ఈ సూచనలు మరింత బలపడుతున్నవి.

ఆంధ్ర-మద్రాసు సరిహద్దు సమస్య

తమిళులు ప్రారంభించనున్న సత్యాగ్రహం వాయిదా

మద్రాసు, ఆగస్టు 24—ఆంధ్ర-మద్రాసు సరిహద్దుల వివాదం అన్ని పక్షాలకు న్యాయంగా ఈ సంవత్సరంలోగా సామరస్యపూర్వకంగా పరిష్కరించబడగలదని మద్రాసు ప్రభుత్వం ఆర్థికశాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు నిన్న అసెంబ్లీలో హామీ ఇవ్వడం కారణంగా తమిళనాడు ఉత్తర సరిహద్దు కమిటీ సభ్యుడు నేడు మద్రాసు అసెంబ్లీ ముందు ప్రారంభించదలచిన సత్యాగ్రహం ఈ సంవత్సరం ఆఖరువరకు వాయిదా వేయబడిందని, తమిళ అరసు కజగం నాయకుడు శ్రీ ఎం. పి. శివజ్ఞానగ్రామణి నిన్న సాయంకాలం తిరువల్లిక్కేణి గంగైకొండాన్ మండపంలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు.

సత్యాగ్రహం చేయడానికి శ్రీ పి. వి. శ్రీనివాసన్ నాయకత్వాన ఇక్కడికి వచ్చిన 21 మంది చిత్తూరు సత్యాగ్రహుల సన్మానం నిమిత్తం ఈ బహిరంగసభ ఏర్పాటు చేయబడింది.

శ్రీ గ్రామణి ప్రసంగిస్తూ, తను నిన్న సాయంకాలం మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారిని ఆయన ఆహ్వానంపై కలుసుకున్నానని, చిత్తూరుజిల్లా కాళహస్తి తిరుత్తణి. పుత్తూరు చంద్రగిరి, చిత్తూరు, పలమనేరు తాలూకాల, నెల్లూరుజిల్లా సూళూరుపేట తాలూకా భవిష్యత్తును గురించి మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రతించి ఈ సంవత్సరంలోగా సంతృప్తికరమైన పరిష్కారానికి వస్తుందని తెలిపారని, ఈ చర్చలలో ప్రతిదశలోను తమిళనాడు ఉత్తర సరిహద్దు రక్షణ సంఘంతో ప్రభుత్వం సంప్రతిస్తుందని, దాని అభిప్రాయాలు తీసుకుంటుందని కూడా మంత్రి తెలిపారని అన్నారు.

ఆర్థిక మంత్రి హామీ యివ్వడం కారణంగా తమిళులు శాంతంగా వుండాలని, ప్రభుత్వం సరిహద్దు వివాద పరిష్కారానికి ఇచ్చిన గడువులోగా తగిన చర్యలు తీసుకొనకపోతే సత్యాగ్రహం ఇతోధిక తీవ్రతతో ప్రారంభించబడగలదని శ్రీ గ్రామణి అన్నారు.

ఆంధ్రులు చేయదలచుకున్న సత్యాగ్రహాన్ని అరికట్టడానికి మద్రాసు ప్రభుత్వం చర్య తీసుకోవాలని శ్రీ గ్రామణి కోరారు.

మద్రాసు ప్రభుత్వం హామీ

మద్రాసు ప్రభుత్వం కింద పేర్కొన్న విధంగా నేడొక ప్రకటన చేసింది:—

"వివాదగ్రస్తమైన మద్రాసు-ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలను గురించి కొంత అపోహ ఏర్పడినటు తోస్తున్నది. మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వంతో సంప్రతించదలచిన సరిహద్దుప్రాంతాలు చిత్తూరుజిల్లాలోని కాళహస్తి, తిరుత్తని, పుత్తూరు, చంద్రగిరి, చిత్తూరు, పలమనేరు తాలూకాలు, నెల్లూరు జిల్లాలోని సూళూరుపేట తాలూకా అని స్పష్టపరుస్తున్నది.

"మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వంతో సాధ్యమైనంత త్వరలో ఈ విషయమై పరిష్కారం చేసుకోడానికి ఆతురతతో వున్నది 1955 డిసెంబర్‌లోగా సంప్రతింపులు విజయవంతంగా కొనసాగించడానికి శాయశక్తులా కృషి చేస్తుంది.

"ఈ సంప్రతింపులలో అన్ని దశలలోను తమిళనాడు వుత్తర సరిహద్దు రక్షణ సంఘంతో సహా అన్ని ప్రజా సంస్థల అభిప్రాయ ప్రకటనకు అవకాశ మివ్వబడుతుందని అసెంబ్లీలో హామీ యివ్వబడింది.

"ఈ దృష్టితో వివాదగ్రస్త ప్రాంతాల విషయమై ప్రారంభించదలచిన ఆందోళన మానివేయబడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తున్నది."

తమిళనాడు సరిహద్దు కమిటీ నిన్న శ్రీ శివజ్ఞాన గ్రామణి బసలో సమావేశమై, మద్రాసు అసెంబ్లీముందు నేటినుంచి ప్రారంభించదలచిన సత్యాగ్రహం వాయిదా వేయాలని నిర్ణయించింది.

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, ఆగస్టు 24—

అమ్మకం వన్ను	రు.	అ.	పై.
సవరం చిల్లరధర	62	8	0
పాల్గా బంగారం	96	10	0
మూసా బంగారం	95	8	0
వెండి వంద తులాలు	169	0	0
వెండి తులం 1-3	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	109-0-0	112-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎఫ్. ఎఫ్. ఎ. రెడీ		210-0-0
ఆముదం 500 తులుపత్తారు		165-0-0
సేలమ్ లోకల్, స్పేన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)		14-8-0
కొబ్బరినూనె కొలంబో 37½ బ్రాండ్		
రాజా బ్రేండ్		26-0-0
ఎం. ఎస్. బ్రేండ్		26-4-0
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)		85-12-9
నైజాం (228 పౌనులు)	87	87-8-0
సామర్లకోట (2 కట్స్)		85-12-9

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 23—

నేటి ఓపెనింగ్	—	33.91
నేటి క్లోజింగ్	—	33.78

1955 ఆగస్టు 25, గురువారం
మన్మథనామ సంవత్సర
అధిక భాద్రపద శుద్ధ అష్టమి
అష్టమి తె॥ 4-24 గంటలవరకు
అనూరాధ పూర్తిగా
వర్జ్యం: ప॥ 9-4 నుంచి 10-50 గం॥ వరకు

ట్రాన్సుపోర్టు కమిషనర్ల సమావేశం

రవాణా నిర్వహణశాఖ పునర్నిర్మాణం

న్యూఢిల్లీ, ఆగస్టు 22— అంతర్రాష్ట్రీయ రవాణా సర్వీసులను నిర్వహించడానికి పరస్పరం జరుగవలసిన ఏర్పాట్లకు సంబంధించిన పథకాలను గురించి నేటి ఉదయం న్యూఢిల్లీలోని హైదరాబాదు భవనంలో భారతప్రభుత్వ రవాణాశాఖ కార్యదర్శి శ్రీ యస్. యమ్. అయ్యర్ అధ్యక్షతక్రింద జరిగిన ట్రాన్సుపోర్టుకమిషనర్ల సమావేశంలో చర్చింపబడింది రాష్ట్రాలలో రవాణాశాఖల నిర్వహణ వ్యవస్థలను పునర్నిర్మించడానికి ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించబడింది. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక, తదితర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ సందర్భంలో రోడ్డు రవాణా అవసరాలు పెంపొందినందున రాష్ట్రాలలో రవాణా నిర్వహణ శాఖల పునర్నిర్మాణం అవసరమైనవనీ, విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడవలసిన తరుణంవచ్చినవని భావించబడుతున్నది.

అంతరాష్ట్రీయ రవాణా సర్వీసులను క్రమబద్ధం చేయడానికి ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలనే విషయంపై చర్చ జరిగింది. అరిగిపోయిన విడిభాగాలను తిరిగి పనికి వచ్చేటట్లు చేయడానికి వివిధరాష్ట్ర రవాణా శాఖలలోని సాంకేతిక సిబ్బందికి సమగ్రమైన శిక్షణ యివ్వడానికి ఒక ప్రవీణుని నియమించడానికి తలపెట్టబడింది.

గర్భిణి

ప్రసవానికి సిద్ధంగావున్న స్త్రీకి, గర్భాశయములోని బిడ్డ పెరుగుదలకు అవసరమైనవన్నీ గర్భిణిలో కలవు. గర్భవతియైవున్న తల్లికి మొదటి మాసం నుంచీ కూడా గర్భిణి యివ్వండి.

అందరు కెమిస్టులవద్ద 6 ఔన్సుల సీసాలలో మాత్రమే లభించును.

THE GARBHANI LABORATORIES, MADRAS - 23.

తుంగభద్ర దిగువ కాల్వకు పెద్ద గండి

ఆలూరు తాలూకాలో ఒక గ్రామం పూర్తిగా మునిగిపోయినట్లు వార్త

కర్నూలు, ఆగస్టు 23—కర్నూలుజిల్లా, ఆలూరు తాలూకాలోని బావురానికి సమీపాన తుంగభద్ర దిగువకాలువకు పెద్ద గండి పడగా ఒక గ్రామానికి గ్రామం మునిగిపోయినట్లు అధికారవర్గాలద్వారా తెలియవచ్చింది.

గత శుక్రవారంనాడు మూడు గంటలలో 15 దుక్కుల వర్షం కురిసిన కారణంగానే ఆ ప్రమాదం సంభవించినట్లు పేర్కొనబడింది.

తుంగభద్ర దిగువకాల్వకు గండి పడగా మునిగిపోయిన గ్రామంలో 166 ఇళ్ళుకలవు. జనాభా 750 మంది.

తమకు మెరక ప్రాంతాలలో నివేశన స్థలాలను చూపవలసిందిగా గ్రామస్థులు కోరారట.

తుంగభద్ర ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు, ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ గండి పడిన ప్రాంతాన్ని సందర్శించారు. ఒక వారం రోజులలో గండ్లు పూడ్చివేయబడగలవని ప్రకటించబడింది.

గండ్లు పడిన కారణాన తుంగభద్ర దిగువ కాల్వ తాత్కాలికంగా కట్టివేయబడిన విషయం పాఠకులకు విదితమే.

మిస్టర్ చుంద్రీగర్‌కు పాక్ మంత్రి పదవి

అమెరికాలో రాయబారిగా ఆలీ నియామకం సంభవం

లాహోర్, ఆగస్టు 23 పశ్చిమ పంజాబ్ మాజీ గవర్నర్ మిస్టర్ చుంద్రీగర్ పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిగా నియమించబడుతాడని అతి విశ్వసనీయంగా తెలుస్తున్నది.

చుంద్రీగర్ ముస్లిం లీగ్ టికెట్ పై తూర్పు పాకిస్తాన్ నుంచి మాజీ ప్రధాని మహమ్మద్ ఆలీ స్థానంలో పాక్ రాజ్యాంగ నిర్మాణ సభకు ఎన్నుకోబడుతాడని, మహమ్మద్ ఆలీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా నియమించబడుతాడని తెలుస్తున్నది.

పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధ్యక్ష పదవికి రాజీనామాయిచ్చినప్పుడు మహమ్మద్ ఆలీ సూచించాడట. తను పాకిస్తాన్‌కు చాల దూరంలో వుంటాను గనుక లీగ్ అధ్యక్ష పదవిని నిర్వహించలేనన్నాడట.

గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్

గూడ్సు పట్టాలు తప్పినందున ఎనిమిది గంటల ఆలస్యం

బొంబాయి, ఆగస్టు 23—సెంట్రల్ రైల్వే ఢిల్లీ-మథుర సెక్షన్ మెయిన్‌లైనులో కోసికాలన్ రైలు స్టేషన్‌వద్ద ఐదు గూడ్సు వాగనులు షంటింగులో పట్టాలు తప్పాయి.

ఈ కారణంగా మద్రాసుకు రావలసిన గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ 10 గంటలు ఆలస్యంగా బయలుదేరింది.

బహుభార్యాత్వ నిషేధం

ప్రాంతీయ సైన్యంలో చేరేవారికి కూడా

న్యూఢిల్లీ, ఆగస్టు 23—బహుభార్యాత్వాన్ని నిరుత్సాహపరచడానికి ఇండియా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ప్రాంతీయ సైన్యంలోని వారికి కూడా వర్తింపజేయబడుతున్నవి. ఇందుకు సంబంధించిన ప్రాంతీయ సైన్యం నిబంధనల సవరణ ఈ వారం ఇండియా గెజెట్‌లో ప్రకటించబడింది. కొత్తగా రిక్రూట్ కాదలచిన వారికి బ్రతికివున్న భార్య ఒకరికి మించివున్నప్పుడు, సైన్యంలో చేరడానికి ముందు ఇండియా ప్రభుత్వం ద్వారా తగిన అనుమతిని పొందవలసి వుంటుందని దీనిలో పేర్కొనబడింది.

మాస్కోలో భారతీయ చేతిపనుల పారిశ్రామిక వస్తు ప్రదర్శనం

న్యూఢిల్లీ, ఆగస్టు 22—మాస్కోనగరంలో కేంద్ర స్థానంలో వున్న గోర్కీపార్కులో భారతీయ చేతిపనుల పారిశ్రామిక ప్రదర్శనం అక్టోబరులో ఏర్పాటుచేయబడుతుంది అఖిల భారత చేతిపనుల బోర్డువారు దానిని ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశంలో చేతిపనుల పరిశ్రమద్వారా వుత్పత్తి అవుతున్న వివిధరకాల వస్తువులను గురించి మాస్కో ప్రజలకు తెలియజేయడమే ఈ ప్రదర్శనం లక్ష్యం. సుమారు 1,50,000 రూపాయలు విలువ చేసే వస్తువులు భారతదేశంనుంచి సముద్రమార్గాన, భూమార్గాన మాస్కోకు పంపబడినవి భారత దేశంలోని 12 రాష్ట్రాలకు అందులో ప్రాతినిధ్య ముంటుంది. పట్టు, నూలు వస్త్రాలు, అద్దకం వస్త్రాలు, కుట్టుపని, ఆటబొమ్మలు, దంతపు సామాను, కొయ్య సామాను, ఆభరణాలు మొదలైనవి వుంటాయి. ఆ ప్రదర్శనంలో భారతదేశానికి కేటాయించబడిన ప్రత్యేక విభాగంలో ఈ వస్తువులు ప్రదర్శించబడగలవు

మంత్రి శ్రీ పటాస్కర్

న్యూఢిల్లీ, ఆగస్టు 23—ఇండియా ప్రభుత్వం న్యాయశాఖలో మంత్రిగా వుంటున్న శ్రీ హెచ్. వి. పటాస్కర్ ఇకనుంచి "లీగల్ వ్యవహారాల మంత్రి"గా వ్యవహరిస్తారని నేడు కేంద్ర మంత్రి హోంసెక్రటేరియట్ వారు నేటొక పత్రికా ప్రకటన చేశారు.

ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న ఇండియన్, అమెరికన్ వ్యవసాయ నిపుణుల సంఘం ఉత్తరప్రదేశ్‌లోని వ్యవసాయ పంటలను గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించిరి.

కర్నూలు జిల్లాలో కొర్ర, వేరుసెనగ పంటలు

అధిక వర్షాల మూలంగా దెబ్బతినగలవని ఆందోళన

కర్నూలు, ఆగస్టు 22—గత పదిహేను రోజులుగా ఎడతెగని వర్షాల మూలంగా చేలమీదవున్న కొర్రపంట దెబ్బ తినగలదని నేడిక్కడ వ్యవసాయశాఖోద్యోగి ఒకరు చెప్పారు

ఈ నెలారంభం నాటికే వేరుసెనగ ముంగారి విత్తనాలను కొర్ర, అరికె, పత్తి పంటల విత్తనాలను వేయడం, మిరప నాట్లు నాటడం పూర్తి అయిందని, వర్షాలు కూడా ఇదే విధంగా ఇకముందుకూడా వుంటే పత్తిపంటలేకాక వేరుసెనగకూడా నాశనం కాగలదని ఆయన తెలిపారు.

గత 45 ఏళ్ళలో ఈమాదిరి వర్షాలు కురువలేదని, జొన్నపాతర్ల వర్షాలమూలంగా నాశనమైనవని, పొలాలలో వేయబడిన ఎరువు కొట్టుకొనిపోయిందని ఈ ప్రాంతంలోని గ్రామీణులు చెబుతున్నారు.

జాతీయ సైనిక విద్యార్థి దళ కేంద్ర సలహా సంఘం

న్యూఢిల్లీ, ఆగస్టు 23—జాతీయ సైనిక విద్యార్థి దళం కేంద్ర సలహా సంఘం యొక్క దశమ సమావేశం ఆగస్టు 25వ తేదీన భారత రక్షణ మంత్రి డాక్టర్ కైలాస్‌నాథ్ కట్జూ అధ్యక్షత క్రింద జరుగుతుంది. 1956 నుంచి 1961 లోగా జాతీయ సైనిక విద్యార్థి దళం, సహాయ సైనిక విద్యార్థి దళాల అభివృద్ధి కార్యక్రమాలను గురించి ఆ సమావేశంలో చర్చిస్తారు అందే యీ కార్యక్రమ ద్వితీయ పంచవర్ష ప్రణాళికా కార్యక్రమంతో సమన్వయించబడతాయి. భారతదేశంలోని యువజనోద్యమాలను సమన్వయపరిచే విషయమై కూడ సమావేశంలో చర్చకు రాగలదు.

న్యూఢిల్లీలో ఆగస్టు 26, 27 తేదీలలో ఇండియాలోని కో-ఆపరేటివ్ ఇన్సూరెన్స్ సొసైటీల ప్రతినిధుల సమావేశాన్ని ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ యూనియన్ జరుపనున్నది.

సినిమాలకు విద్యుచ్ఛక్తి సర్టిఫికేట్లు

కర్నూలు, ఆగస్టు 23— అనంతపురు, కడప జిల్లాలలోని సినిమాలకు విద్యుచ్ఛక్తి సర్టిఫికెట్లను జారీచేసే అధికారం ఇప్పుడు అనంతపురంలోని విద్యుచ్ఛక్తి డివిజనల్ ఇంజనీరుకు ఇవ్వబడింది.

కర్నూలులోని డివిజనల్ ఇంజనీరు కర్నూలు జిల్లాలోని సినిమాలకు మాత్రమే అట్టి సర్టిఫికేట్లను జారీ చేస్తాడు.

సినిమా హాలు సొంతదారుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.

యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్

న్యూఢిల్లీ ఆగస్టు 23—కలకత్తా యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్, ఎన్. కె. సిద్ధాంత, యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌లో సభ్యుడుగా నియమించబడినట్లు తెలుస్తున్నది. డాక్టర్, సిద్ధాంత, ఈ మధ్యవరకు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యులుగా వున్నారు కూడా.





THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 200
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శుక్రవారం
26-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

పెద్దలకు దారిచూపిన పిన్నలు

బొంబాయి, ఆగస్టు 24—ఇక్కడ గల ఒక బహుళార్థ సాధక పాఠశాలలోని పిల్లలు ఆగస్టు 15 వ తేదీన పతాక ప్రతిష్ఠాపన జరిపిన పిమ్మట, వేడుకలతో కాలం వెళ్లబుచ్చక, వరద బాధితుల నిమిత్తం, గోవా సత్యాగ్రహుల నిమిత్తం డబ్బును, వస్త్రాలను విరాళంగా వసూలు చెయ్యసాగారు. వరద బాధితుల సహాయార్థం 1,601 రూపాయలను, గోవా మృతవీరుల పిల్లలకు విద్యాసౌకర్యాలు కల్పించడానికి 501 రూపాయలను వీరు వసూలు చేసి ప్రధాని నెహ్రూకు పంపారు.

విజయవాడ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది గల్లంతు

లాంచిపై వున్నవారిలో 23 మంది మాత్రం గండం తప్పించుకోగలిగినారట

ఇద్దరి శవాలు దొరికినవని, తక్కినవారి జాడ తెలియడం లేదని తాజా వార్తలు

విజయవాడ, ఆగస్టు 25—

విజయవాడ స్టీమ్‌లాంచి ప్రమాదంలో దాదాపు 17 మంది జాడ తెలియ లేదు. వీరిలో చాలామంది మరణించినట్లు భావించబడుతున్నది.

లాంచిలో 40 మందికి పైగా వున్నారు. వీరిలో ఈదుకొని ఒడ్డుకు చేరిగాని, రక్షించబడిగాని 23 మంది మాత్రం బ్రతికి బయటపడినారు.

లాంచీకి కట్టబడిన బలకటు మీదవున్న లారీ, కారు నదిలో మునిగిపోయినవి. చనిపోయినవారిలో ఇద్దరి శవాలు మాత్రమే కనబడినవి.

లాంచి ప్రమాదం జరిగినవార్త విన్నటి "ఆంధ్రప్రభ"లో అప్పటికి వివరాలు అందినంత వరకు ప్రకటించబడింది. తరువాత క్రింది విషయాలు తెలియవచ్చినవి:

లాంచి ఎక్కిన వర్క్సు డిపార్టుమెంటు వారికి చెందినటువంటి ఆ కాలువ చెందిన సిబ్బంది 40 మందికి పైగా లాంచిలో వున్నారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిలో 17 మంది కనబడ్డంలేదు. వీరిలో చాలామంది చనిపోయినట్లు విశ్వసించబడుతున్నది.

కృష్ణా బ్యారేజి నిర్మాణంలో పనిచేస్తున్న అధికారులు. కార్మికులు భోజనాలకు సీతానగరం పైపునుంచి విజయవాడకు లాంచిలో వస్తున్నారు. ఒక మోటారు కారు, ఒక లారీ వున్న బల్లకట్టును కూడా లాంచి లాక్కొని వస్తున్నది.

సంఘటన జరిగిన సమయంలో కృష్ణానది ఆనకట్టపై నీటిమట్టం 10.1 అడుగులు వున్నది.

1952 వ సంవత్సరంలో జరిగిన పడవ ప్రమాదంలో పి డబ్ల్యు డి. సూపరింటెండింగ్ ఇంజినీర్ శ్రీ వేపా కృష్ణమూర్తిగారితో సహా నలుగురు పి డబ్ల్యు డి ఇంజినీర్లు మరణించిన చోటుకు దగ్గరలోనే ఈ సంఘటన కూడా జరిగింది.

ప్రమాద వార్త తెలియగానే కృష్ణా బ్యారేజి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు శ్రీ ఎ. పి రంగనాథస్వామిగారు, మిస్టర్ పి. ఎస్. ఫ్రెడరిక్, మాజీ ఇంజినీర్ శ్రీ కె. శేషాచారిగారు (కృష్ణా సెంట్రల్) సంఘటన జరిగినచోటికి హుటాహుటి వెళ్ళారు.

ప్రమాదాన్ని గురించిగాని, చనిపోయినవారిని గురించిగాని అధికారరీత్యా ఏమీ తెలియడంలేదు. వంతెన స్తంభాలకు సుమారు నూరు గజాల దూరంలో లంగరు వేసివున్న పడవకు, వంతెన స్తంభానికి మధ్యగా లాంచిని నడపడానికి ప్రయత్నించడంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పబడు తున్నది.

వంతెన స్తంభానికి, లంగరు వేసివున్న పడవకు మధ్యగా లాంచి వస్తుండగా ప్రవాహ వేగానికి బ్యారేజివైపుకు అది (లాంచి) కొట్టుకుపోసాగింది. అంతట దానిని వెనుకకు మళ్ళించడానికి ప్రయత్నం జరిగింది కాని, గేర్ మార్చినప్పుడు నదీ వేగానికి లాంచి స్తంభానికి మరింత దగ్గరకు త్రోసివెయ్యబడింది. అప్పుడు లంగరు వేయడానికి ప్రయత్నించగా లాంచి మరింతగా ప్రవాహవేగానికి గురి అయి నాలుగవ స్తంభానికి విసురుగా కొట్టుకున్నది. లాంచి పైభాగం, అడుగుభాగం ముక్కలు ముక్కలయినవి.

గండం తప్పించుకుని ఒడ్డుకు ఈదుకొనివచ్చిన వారిలో జూనియర్ ఇంజినీర్ శ్రీ వి. రామచంద్రయ్య, శ్రీ నారాయణరావు (వర్క్సు సూపరింటెండెంటు) గార్లు వున్నారు పి డబ్ల్యు డి సబ్-డివిజనల్ ఆఫీసర్ శ్రీ టి విశ్వనాథరావుగారు స్పృహ తప్పిన స్థితిలో శిథిలమైన లాంచిలో నుంచి రక్షించబడ్డారు. పనిమాల ఇజాక్ (వయస్సు 22 సంవత్సరాలు) అనే మేస్త్రీ సంఘటన

(మిగతా 2 వ పేజీలో)

ఆంధ్ర ఆస్థాన కవి

కర్నూలు, ఆగస్టు 25—కవి సార్వభౌమ శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారిని యావజ్జీవం ఆస్థానకవిగా వుండడానికి ఆంధ్ర మంత్రివర్గం నేడిక్కడ నిశ్చయించింది.

ప్రాంతీయ భాషలలో ఆస్థానకవి పదవులను ఆదిలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన సంగతి పాఠకులకు విదితమే. ఇప్పుడు ఆంధ్రదేశం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందున ఆంధ్ర ఆస్థాన కవి పదవి కూడా కొనసాగించబడుతున్నది.

కర్నూలు, ఆగస్టు 24 — సరిహద్దు సమస్యపై ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వాల రాయబారాలు డిసెంబర్ మాసం లోపుగా పూర్తి కావచ్చునని ఒక ఆంధ్ర ప్రభుత్వ ప్రతినిధి నేడు అన్నాడు.

పట్టాలపై తిష్ఠవేసిన నిర్వాసులపై రైలు నడవగా ఆరుగురి మృతి

—ఎనిమిదిమందికి గాయాలు

కలకత్తా, ఆగస్టు 24 —

కలకత్తాకు వెళుతున్న లాల్‌గోలా ప్యాసెంజర్ నిన్న సాయంత్రం ఇక్కడకు దాదాపు 120 మైళ్ళ దూరాన మూర్షిదాబాద్—నసీపూర్ స్టేషన్‌ల మధ్య రైలుమార్గంపై తిష్ఠవేసికొని కూర్చున్న శరణార్థుల గుంపుమీదుగా నడచిన సందర్భంలో ఆరుగురు చనిపోవడం, ఎనిమిదిమంది గాయపడడం జరిగింది.

నలుగురు అక్కడక్కడే చనిపోయారు; ఇద్దరు ఆసుపత్రిలో చనిపోయారు.

తూర్పుబెంగాలీ నుంచి వచ్చిన నిర్వాసులలో నిరుద్యోగులైనవారికి ప్రభుత్వం నగదు భరణం చెల్లించడంలో విలంబన జరిగినందుకు ఈ శరణార్థులు దాదాపు 1,000 మంది ప్రదర్శనాలు జరుపుతున్నారని పోలీసులు తెలియజేశారు.

పశ్చిమ బెంగాలీ ప్రభుత్వం ఈ సంఘటనపై కింది ప్రకటన చేసింది:—

"తుర్కిటోలా శిబిరంలోని శరణార్థులనేక మంది తమ భరణం చెల్లింపులో జరుగుతున్న విలంబనకు నిరసన తెలిపే నిమిత్తం ఆ సమీపాన గల రైలుమార్గంపై తిష్ఠవేసికొని కూర్చున్నారు. ఈ నిర్ణయం గురించి శిబిరంలోని అధికారులెవరికీ వారు తెలియజెయ్యలేదు అప్పటికి బాగా చీకటిపడింది. 403 డౌన్ పార్సెల్ ట్రెయిన్ డ్రైవరు, రైలు దాదాపు ఆ శరణార్థులమీదకు వచ్చేవరకు వారిని చూడలేదు. రైలును ఆపేలోపుగానే కొందరు శరణార్థులమీదుగా అది పోవడం జరిగింది నలుగురు వెంటనేచనిపోయారు పదిమంది గాయపడ్డారు. అందులో ఆరుగురికి తీవ్రంగా గాయాలు తగిలినాయి. ఈ విషాద సంఘటన గురించి దర్యాప్తు జరుగుతున్నది."

ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడినవారికి సహాయం చెయ్యడానికి ప్రభుత్వం తగు యేర్పాట్లు చేస్తున్నట్లు కూడా ప్రకటించబడింది.

రైల్వే అధికారుల ప్రకటన

ఏ పరిస్థితులలో ఈ సంఘటన జరిగిందో వివరిస్తూ రైల్వే అధికారులు కింది ప్రకటన చేశారు:

"రైల్వేలైనుకు యిరుప్రక్కలా, రైలుమార్గానికి చాలా సమీపంగాను అనేకమంది జనం గుమిగూడడం డ్రైవరు చూచాడు. ప్రమాదం ఏదైనా జరుగుతుందేమోనని అనుమానించి డ్రైవరు రైలు వేగాన్ని తగ్గించివేశాడు. కాని, రైలు పూర్తిగా ఆగేలోపలనే పెక్కుమంది ప్రదర్శకులు దానిపై దుమికి వాక్యూమ్ పైపులను విచ్ఛిన్నం చెయ్యడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే కొందరు చనిపోయినట్లు తెలుస్తున్నది. రైలు రాకముందు రైలుమార్గంపై ఎవరైనా కూర్చుని వున్నారేమో వారిమీదుగా రైలుపోయిందేమో యింకా తెలియలేదు.

"రైలు మూడు గంటల 40 నిముషాల సేపు ఆగింది. డ్రైవర్‌ను, ఇంజన్‌లో పనిచేసేవారిని జనం కొట్టారు. ప్రదర్శకుల కష్టనిష్ఠురాలకు, రైల్వే నిర్వాహణకు ఏమీ సంబంధంలేదు."

మద్రాసులో శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నం

అమరజీవి ప్రాయోపవేశం చేసిన భవనం కొనడానికి ఆంధ్ర ప్రభుత్వ నిర్ణయం

కర్నూలు, ఆగస్టు 25—

సుమారు రెండు సంవత్సరాల క్రితం మద్రాసు నగరం, మైలాపూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారు ఆంధ్ర రాష్ట్రం నిమిత్తం ఏ భవనంలో ప్రాయోపవేశం చేశారో ఆ భవనాన్ని కొని, శ్రీరాములుగారి పేర తగు మైన స్మారక చిహ్నాన్ని నెలకొల్పడానికి నేటి ఉదయం సమావేశమైన ఆంధ్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించబడింది.

మొదట ఈ ఉద్యమాన్ని తలపెటిన ప్రకాశం మంత్రివర్గం స్థిరమైన నిర్ణయం చేసే లోపలనే అధికారంలో నుంచి తొలగడం సంభవించింది. శ్రీ పొటి శ్రీరాములుగారు నిర్యాణం చెందిన భవనమే కాకుండా, దానికి ప్రక్కనవున్న ఇంటిని కూడా కొనడానికి లోగడ మంత్రివర్గం సంకల్పించింది. అయితే ఆ సంకల్పం ప్రస్తుతం విరమించబడింది.

మద్రాసు నగరంలోనే కాకుండా ఆంధ్రరాష్ట్ర నిర్మాత శ్రీ పొటి శ్రీరాములుగారి పేర ఆంధ్రరాష్ట్రంలో కూడా తగుమైన స్మారక చిహ్నం నెలకొల్పడానికి మంత్రివర్గం నిశ్చయించినటు తెలుస్తున్నది.

కర్నూలులో సెక్రటేరియట్‌కు సంబంధించి కొత్తగా నిర్మించబడిన భవనాలు శ్రీ పొట్టి శ్రీరాములు పేరిట పిలువబడుతున్నవి.

ధాన్యానికి కనీసం ధర

న్యూ ఢిల్లీ సమావేశంలో చర్చ

బియ్యం వెల మణుగు ఒకటింటికి రు 11 లకు తగ్గినప్పుడు సరుకును ప్రభుత్వం కొంటుందట

న్యూఢిల్లీ, ఆగస్టు 24 —

ముడి బియ్యం ధర మణుగు ఒకటింటికి 11 రూపాయల కంటె తగ్గినా, ఆ దామాషాకు వడ్ల ధర తగ్గినా, ఆ ధరకు మార్కెట్‌లో తాను సరుకు ఖరీదు చేయడానికి ఇండియా ప్రభుత్వం నిర్ణయించినటు కేంద్ర ఆహార వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ థాపర్ తెలియజేశాడు.

బియ్యం ధరలను స్థిరీకరింపజేయడానికి తీసుకొనదగు చర్యలను గురించి, మాగాణి పంట విరివిగా పండించే రాష్ట్రాల ప్రతినిధుల సమావేశం నేడిక్కడ ప్రారంభమైనప్పుడు. ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ థాపర్ ప్రారంభోపన్యాసంలో పై విషయాన్ని తెలియజేశారు.

కొత్తపంటలు వచ్చేనాటికి బియ్యం ధరల ధోరణి ఎలా వుండగలదో తెలుసుకొనడానికి, బియ్యంధరలను స్థిరీకరింపజేయడం అవసరం కాగలదో లేదో పరిశీలించడానికి ఈ సమావేశం ఉద్దేశించబడినదని కూడా ఆయన వివరించారు.

తిరిగి ధాన్యసేకరణ విధానాన్ని అమలు పరచాలని కాని, ప్రభుత్వం తరఫున కొనుగోలును గుత్తవ్యాపారంగా జరిపించాలని గాని, ప్రభుత్వం ఉద్దేశించడం లేదని శ్రీ థాపర్ అంటూ, నిర్ణీతమైన ప్రమాణానికి మించి ధరలు పడిపోకుండా చేయడానికిగాను "ధరల స్థిరీకరణ" విధానంకింద సరుకును కొనడం జరుగుతుందని స్పష్టం చేశారు. పెద్దగా సరుకును కొనవలసిన అవసరం కూడా బహుశా వుండదనే అన్నారు.

ఈ సమావేశంలో ఆంధ్ర, హైదరాబాద్, మద్రాసు, మైసూరు, తిరువాన్కూర్-కొచ్చిన్ తదితర రాష్ట్రాల ఆహారశాఖలు, రెవిన్యూ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరైనారు. (మిగతా 2 వ పేజీలో)

పల్లెను బాంబు చేస్తామని బుడతకీచుల బెదరింపు

జాతీయవాదులు దాగివున్నారని ఆరోపణ

బెల్గాం, ఆగస్టు 24—

విప్లవ మార్గాలను అనుసరించే గోవా జాతీయ వాదులకు ప్రధాన స్థావరమని అనుమానించబడుతున్న పోండా తాలూకా సకోయి వెరెం గ్రామంపై బాంబులవర్షం కురిపించగలమని పోర్చుగీసు ప్రభుత్వం బెదరించినట్లు ఆజాద్ గోమంతక్ దళ్ వార్త చేరింది.

నాలుగు రోజులలో గ్రామం వదలి వెళ్ళవలెనని గ్రామస్థులకు నోటీసు జారీ చెయ్యబడింది.

300 మంది అరెస్టు

ఆగస్టు 15 వ తేదీ నుంచి ఇప్పటివరకు ఈ గ్రామంలో ముసలి ముతక కలుపుకొని మొత్తం 300 మంది అరెస్టు చేయబడినట్లు కూడా తెలియవచ్చింది.

ఇంతవరకు పోర్చుగీసు ప్రభుత్వాన్ని బలపరుస్తున్నట్లుగా భావించబడిన మార్గోవా, పంజిమ్, మార్మగోవాలలోని ప్రముఖ వర్తకులు కూడా అరెస్టు చెయ్యబడినారు, భూరి విరాళాలు యివ్వడంద్వారా జాతీయోద్యమాన్ని బలపరుస్తున్నట్లు వీరు అనుమానించబడినారు. (యు. పి. ఐ)

గోవాలో సహాయ నిరాకరణోద్యమం

ప్రణాళిక రూపొందించబడుతుందట

బెల్గాం, ఆగస్టు 24 —

గోవాలో కొనసాగించదగు సహాయ నిరాకరణోద్యమానికి ప్రణాళిక రూపొందించడం నిమిత్తం గోవా నేషనల్ కాంగ్రెస్ సత్యాగ్రహసమితి తిరిగి కొలది రోజులలో సమావేశం కానున్నది.

(మిగతా 6 వ పేజీలో)

పొగాకు బారను పొయ్యిలు
మన్నికను, నాణ్యతను ప్రసిద్ధి గాంచిన పొగాకు బారను పొయ్యిలు, విడి భాగములు సరసమైన ధరలకు లభించును.
భారత్ మెకానికల్ వర్క్సు లిమిటెడ్,
హాస్పిటల్ రోడు, హనుమాన్ పేట,
పోస్టుబాక్సు నెం. 317,
విజయవాడ-2.
Phone: 261 Grams: Ironware

ఆంధ్ర: వినోదా పిక్చర్స సర్క్యూట్, విజయవాడ. సీడెడ్, నైజాం అండ్ మైసూరు: చంద్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్సు.

Mondia
17 JEWELS
రు:1055. కొత్త R G స్టీల్ కేస్, వాటర్ ప్రూఫ్ సెం. సెకండ్ 17 జ్యూ షాక్ ప్రూఫ్ రు 155.
PAREKH WATCH SERVICE, BOMBAY-4

ఆంధ్ర ప్రభుత్వం

ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు

టెండరు నోటీసు

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ దిగువ శాఖలకు గాను సీలు వేసిన టెండరులు ఆహ్వానింపబడుచున్నవి:

(స్పెసిఫికేషనులు)

వివరణలు	సామాను-మొత్తం
సి.ఎస్.పి. 59— పెనుగొండ నుండి లైను (గ్రామాల సరఫరాకు గాను ఎక్స్టెన్షన్ (విస్తరణ)	11.98
సి.ఎస్.పి. 60—అనంత, సండేటి విలూరు సరిఫరాకు గాను విస్తరణ	21.3

పైన ఉదహరించిన వివరణములు ఖరీదు, సేల్సు టాక్సు విడివిడిగా రు. 10/-, రు. 0-2-6.

పై వివరణముల కాపీలు ఈ దిగువ ఆఫీసుకు ప్రత్యేకముగా ఛార్జి ఇచ్చినవారికి ధరఖాస్తు పంపుటవలన పొందవచ్చును. ఛలాను గవర్నమెంటు ట్రెజరీనుండిగాని, రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచినుండిగాని, "పి. డబ్ల్యు. III - అదర్ రెమిటెన్స్, ఆంధ్రా ఎలక్ట్రిసిటీ రిసీట్స్ అక్ ఎక్కౌంటు ఆఫ్ సూపరింటెండింగ్ ఇంజనీరు, జనరల్ కన్స్ట్రక్షన్ సర్కిల్ (ఈస్టు). వాల్తేరు ఆర్. ఎస్. మిస్లేనియస్" ఎక్కౌంటుక్రింద జమకట్టవలెను.

30-9-1955 తేదీ సాయంకాలం 3 గంటల వరకు టెండర్లు తీసుకోనబడి అప్పుడే తెరవబడును.

ఓ. తిమ్మయ్య,
సూపరింటెండింగు ఇంజనీరు,
జనరల్ కన్స్ట్రక్షన్ సర్కిల్ (ఈస్టు)
వాల్తేరు ఆర్. ఎస్. 13-8-1955.

ఆంధ్ర స్టేట్‌లో మొట్టమొదటిసారి టెలివిజన్

విశాఖపట్టణంలో ఇంజనీరింగ్ ప్రదర్శనం చూడండి

ఇందులో పాల్గొనదలచినవారికి అవకాశాలు కలవు

కళాకారులు, నటీమణులు, సంగీత పాటకులు ఉచితంగా టెలివిజన్ చేయబడెదరు. టెలివిజన్ ద్వారా వారు తమ కళా కౌశలాన్ని ప్రదర్శింపవచ్చును.

వివరములకు: ఓ. తిమ్మయ్య,
సూపరింటెండింగ్ ఇంజనీరు,
జనరల్ కన్స్ట్రక్షన్ సర్కిల్, (ఈస్టు)
విశాఖపట్నం-4. ఫోన్: 714.

చెన్నపురికి టి. డబ్ల్యు. ఏ. ఉద్యోగి ఆగమనం

మద్రాసు, ఆగస్టు 24—ట్రాన్స్ వరల్డు ఎయిర్ లైన్స్ డిస్ట్రిక్టు సేల్స్ మేనేజర్ మిస్టర్ జార్జి పి. గింరాక్స్ నేటి ఉదయం బతవియేటంగా కొలంబోనుండి విమానంలో ఇక్కడికి వచ్చారు. ఆయనకు విమానాశ్రయంలో సిటీ సేల్స్ మేనేజర్ శ్రీ ఎం. వెంకటరామన్‌గారు స్వాగత మిచ్చారు.

మలయా విప్లవకారులు

కౌలాలంపూర్, ఆగస్టు 23—మలయా ప్రభుత్వం కమ్యూనిస్టు విప్లవకారులను విడుదల చెయ్యడానికై సెప్టెంబర్ మొదటివారంలో ఒక ప్రతిపాదన చెయ్యగలదని మలయా ముఖ్యమంత్రి టింగ్ కు అబ్దుల్ రహమాన్ నేడు ప్రకటించారు.

ఈ ప్రతిపాదన జరగడానికి పూర్వం బ్రిటిష్ కలోనియల్ మంత్రి మిస్టర్ అలాన్ లెనోక్స్ బాయిడ్‌తో ఇంకా సంప్రతింపులు జరుపుతానని ఆయన పత్రికా ప్రతినిధులతో అన్నారు.

బలదేవ్ సింగ్ కమిటీ నివేదికలోని సిఫారసుల మేరకు రక్షణ ఉత్పత్తులను కొనసాగించడానికి ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పడానికి భారత ప్రభుత్వం నిర్ణయించిందని రక్షణ వ్యవహార మంత్రి శ్రీ మహావీర్ త్యాగి దానికి అధ్యక్షులు.

(8 వ కాలం తరువాయి)

అసిస్టెంటు ఇంజనీర్ శ్రీ విశ్వనాథరావు గారు గండంలోనుంచి బయటపడటం అద్భుతమైన విశేషం. ఆయన లాంచిలో వున్నారు. ఆ సమయంలో కాబిన్‌గదిలో వుండడం సంభవించింది. ఆయన లోపలనుంచి గడిగా గదితలుపు తడుతుగారు. ఒక గంట సేపటికి ఆయన రక్షించబడ్డారు.

లాంచి ప్రమాదం గాంగు కూలీలు పనిచేసే చోటుకు దిగువ జరిగిందని అధికారరీత్యా చెప్పబడుతున్నది.

జాడ తెలియలేదని అధికారరీత్యా ప్రకటించబడిన ఏడుగురిపేర్లు: యసి. అంజయ్య (డ్రైవర్), ఇ. వెంకటేశ్వరరావు (పిటర్). పి. రోశయ్య, వుల్లయ్య (కళాసుయం). కృష్ణమూర్తి (మేస్త్రీ). కృష్ణంరాజు, ఖాన్ (కృష్ణా బారేజి డివిజను మేస్త్రీలు).

ఆంధ్రప్రభ
1955 ఆగస్టు 26 శుక్రవారం

విషాద సంఘటన

విజయవాడవద్ద నిన్న జరిగినటువంటి అతి విషాదసంఘటన, అదేమి విశేషం పరీక్ష్యమో కాని, మూడేళ్ళనాడు ఎక్కడ జరిగిందో అక్కడనే నిన్నటి ప్రమాదం కూడా సంభవించింది. మూడేళ్ళనాటివలె నిన్న కూడా ప్రమాదంలో చిక్కుకున్నవారు పబ్లిక్ వర్క్సు శాఖకు చెందినవారే. ఆ మొదటి ప్రమాదంలో ప్రతిభావంతుడైన సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ వేపా కృష్ణమూర్తిగారి సమేతంగా నలుగురు పి. డబ్ల్యు. డి. ఇంజనీర్లను కోల్పోయాము. ఈ రెండవ ప్రమాదం ఎందరిని కబళించిందీ ఇంతవరకు స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ఇప్పటికి చేరిన వార్తలను బట్టి, క్రిందటిసారికంటె ఈ పర్యాయమే ఎక్కువ ప్రాణనష్టం జరిగిందేమోనని అనుమానించవలసి వస్తున్నది.

ప్రమాద సమయంలో సీమ్‌లాంచిలో నలభై మందికి పైగానే వున్నారట. వీరిలో 23 మంది మాత్రం ప్రాణాలతో బయట పడినట్టు చెప్పబడుతున్నది. అయితే, మిగిలిన వారందరు—కనీసం 17 మందికి పైగా—గల్లంతు అయినట్టు తీర్మానించుకోవక తప్పదా? ఇంతటి ఘోరమైన తీర్మానానికి రావనవసరం లేకుండా, మరి కొందరికి సయితం గండం తప్పిందనే ఉపశమన వార్తలు వినగలమనే ఇప్పటికీ ఆశిస్తున్నాము.

అదృష్టవశాన నిన్నటి ఘోర ప్రమాదంనుంచి బ్రతికి బయటపడిన వారందరినీ అభినందిస్తున్నాము. వీరిలో గాయపడిన వారందరు త్వరగా కోలుకోవాలని మనసారా కోరుతున్నాము. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడంలో తోడ్పడినవారందరికీ ధన్యవాదాలర్పిస్తున్నాము. విగతజీవులైనవారి బంధుమిత్రులకు మా సానుభూతిని తెలుపుతున్నాము.

మూడేళ్ళ లోపల ఒకే చోట కృష్ణానదిలో ఇట్టి ఘోర ప్రమాదాలు రెండు జరగడం అత్యంతాందోళనకరం కాబట్టి, నిన్నటి ప్రమాద కారణాలను గురించి తగు ప్రవీణులచే విచారణ జరిపించి, మున్ముందు ఇట్టి ఘోర సంఘటనలకు అవకాశం లేకుండా ప్రభుత్వం తాను చేయగల కట్టుదిట్టాలను చేయగలదనే నమ్ముతున్నాము. ప్రమాదం జరిగిన సమయంలో ఆనకట్టపై పది అడుగుల నీరు ప్రవహిస్తున్నదట. పబ్లిక్ వర్క్సువారి లాంచి ఆ ప్రవాహవేగానికి తట్టుకోనగలపాటి "గేనా" అయితే, అది ప్రవాహానికి ఎగువను లంగరు వేసి వున్న పడవను తప్పుకోబోయి, బ్యారేజి స్తంభాల పైపుకు ఎందుకు కొట్టుకు వెళ్ళింది? లాంచి "ఫిర్" సక్రమ సీజోలో వున్న దా? వుంటే, వెనుకకు మరలడం కోసం చేసిన ప్రయత్నం ఎందుకు సఫలం కాలేదు? మామూలు పడవే లంగరు వేసుకుని అంత ప్రవాహం లోనూ సురక్షితంగా వుండగా, ఈ స్టీమ్ లాంచిని దాని లంగరు ఎందుకు కాపాడలేకపోయింది? ఇటువంటి విషయాలన్నింటిని క్షుణ్ణంగా విచారించడం మున్ముందు భద్రతకు ఎంతైనా ముఖ్యావసరమని మా కోరిక నారి విజ్ఞప్తి చేస్తున్నాము.

ధాన్యం ధరలు

(I వ పేజీ తరువాయి)

బియ్యాన్ని ఏ రకాన్ని, ఏ విధంగా, ఎంత వరకు కొనవచ్చు వగైరా విషయాలు ఈ సమావేశంలో చర్చింపబడినవని ఈ సమావేశం తరువాత జరిగిన పత్రికా ప్రకటనను బట్టి తెలుస్తున్నది.

ప్రభుత్వ విధానం వివరణ

తిరువనావలి. ఆగస్టు 21—వ్యవసాయ పంటల ధరల స్థిరీకరణ విధానాన్ని గురించి కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రి శ్రీ అజిత్ ప్రసాద్ జెయిన్ నేడిక్కడ రోటరీ క్లబ్ సమావేశంలో వివరించారు. పంటలకు వర్షైన ధరలు లేనప్పుడు, రైతులకు పరిపెగా పంటలు పండించాలనే ఉత్సాహం వుండదని అంటూ, ధరల స్థిరీకరణ విధానాన్ని అమలు జరపడంలో కూడా పెక్కు చిక్కులు కలవనిచెప్పి మంత్రి శ్రీ జెయిన్ యిలా అన్నారు:—

"అమెరికాలోని పద్ధతులను గుడ్డిగా అనుకరించడంవల్ల ప్రయోజనంలేదు. అమెరికా జాతీయా దాయంలో మాటికి ఆరువంతులు మాత్రమే వ్యవసాయంనుంచివస్తున్నది. ఇండియాలో మాటికి 50 వంతుల వరకు వస్తున్నది. అమెరికా ఉత్పత్తులలో మిగులు హెచ్చు. వాడకం కూడా అక్కడ హెచ్చుగా వేసున్నది. అయినప్పటికి అమెరికా నుంచి పంటల ఎగుమతి జరుగుతున్నది. ఇక ఇండియాలో అందుకు వ్యతిరేకమైన పరిస్థితివుంది. ఆహారధాన్యాల ఎగుమతికి అమెరికా ప్రభుత్వం సబ్సిడీ యిస్తున్నది. ఇందులో కొంతభాగం గ్రాంటుగాను, కొంత అప్పుగాను వుంటున్నది. ఈ అప్పును, వారి పంటలు దిగుమతి చేసుకొనే దేశాలు చెల్లిస్తున్నవి. ఇండియాకు ఆహారంలో స్వయంపోషకత్వం ఏర్పడినా, తలసరిని మనం వాడుకొనే ఆహార ధాన్యాల ప్రమాణం ప్రపంచం మొత్తంమీద తక్కువగా వుంటున్నది. మన వాడకాన్ని మాటికి 40 మొదలు 50 వంతుల వరకు పెంచుకొనడానికి అవకాశం వుంది.

"ఈ విధంగా అమెరికాకు, మనకు తేడా వున్నందున, మన దేశ పరిస్థితులకు అమరు విధానాన్ని మనం రూపొందించుకోవాలి."

"ఇండియాలో పంటల ధరలు, మామూలు సమయంలో తక్కువగాను, ఆ తరువాత కాలాల్లో హెచ్చుగాను వుంటున్నవి. ఈ మధ్యను గోధుమ ధర మణుగుకు 9 రూపాయలకంటె తగ్గింది. ఇంకా తగ్గిపోగలదేమోనని తలంచబడింది కాని ప్రభుత్వం కొనడానికి ముందుకు రావడంతో 12 రూపాయలవరకు పెరిగింది. 14, 15 రూపాయల వరకు పెరిగిపోవచ్చునని అనుకుంటున్నాము. ధరలు ఒక్కటే. లాభాలు వగైరాలు ఎన్ని వేసుకున్నప్పటికీ మామూలు సమయంలో వున్న గోధుమధర రు. 7-8-0 నుంచి, 14 లేదా 15 రూపాయలవరకు పెరగడం సమర్ధనీయం కాదు. ఇతర ఆహారధాన్యాలు, అందులోను బియ్యం విషయంలో కూడా యిలాగే జరుగుతున్నది."

"ఈ ధరల తేడా కేవలం కొన్నికాలాలకు సంబంధించినది మాత్రమే కాదు. ప్రాంతాన్ని కొంతవిధంగా వుంటున్నది. రైతు తన పంటను మార్కెట్‌కు తీసుకొని రాలేకపోతున్నారు. మంచిధర వచ్చినప్పుడు అమ్ముకొనడానికి వీలుగా నిల్వ చేసుకొనలేకపోతున్నారు. అందువల్లనే మధ్యవ్యాపారస్తులు లాభాలు పొందుతున్నారు."

ఈ పరిస్థితులను చక్కబరచడానికి గ్రామీణ పరపతి సౌకర్యాల సంఘంవారు తగిన సూచనలు చేశారని, ఆ ప్రకారం పరపతి సౌకర్యాలు, "పంటను పూచీగా" తీసుకొని, కలిగిస్తున్నారని, గిడ్డంగుల నిర్మాణాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

వాణిజ్య పంటల ధరలు ప్రపంచ మార్కెట్లపై ఆధారపడి వుంటున్నవని, క్రమక్రమంగా వాణిజ్య పంటల ఎగుమతులపై వున్న నిర్బంధాలన్నింటిని ప్రభుత్వం తొలగిస్తున్నదని, దాని ఫలితాలు అప్పుడే కనిపిస్తున్నవని కూడా చెప్పారు.

బియ్యం ధరలు, ఏ ప్రాంతంలోనైనా విపరీతంగా తగ్గిపోయినప్పుడు, ప్రభుత్వం తప్పకుండా ముందుకువచ్చి, కొనగలదని అంటూ ప్రపంచంలోని అనేక దేశాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నవని, ఈ విధానంవల్ల వ్యవసాయదారుల కొనుగోలు శక్తి కూడా పెరగగలదని మంత్రి శ్రీ జెయిన్ చెప్పారు.

తుంగభద్ర ప్రాజెక్టు సమస్యలు

మంత్రులతో, ఉద్యోగులతో గవర్నర్ శ్రీ త్రివేది చర్చలు

కర్నూలు, ఆగస్టు 25—తుంగభద్ర ప్రాజెక్టుకింద ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుకింద భూముల అమ్మకానికి సంబంధించిన సమస్యలపై నేటి మధ్యాహ్నం గవర్నరు శ్రీ త్రివేది అధ్యక్షతను యిక్కడ జరిగిన సమావేశంలో చర్చలు జరిగినవి. రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుంగభద్ర బోర్డులోని ఆంధ్ర ప్రతినిధులకు తగిన వివరాలు తెలియజేయడానికిగాను ఈ సమాలోచనలు ఉద్దేశించబడినవి.

అమెరికాలో పాక్ రాయబారి

మహమ్మదాలీ నియామకం

కరాచీ, ఆగస్టు 24—పాకిస్తాన్ మాజీ ప్రధాని మిస్టర్ మహమ్మదాలీ అమెరికాలో పాక్ రాయబారిగా నియమించబడినట్లు ప్రకటించబడింది.

1953 ఏప్రిల్‌లో ప్రధాని పదవి స్వీకరించక ముందు ఆయన అమెరికాలో రాయబారిగానే వుండేవారు.

అమెరికాలో వుండగా మిస్టర్ అలీ మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాకిస్తాన్ ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించగలరని కూడా తెలుస్తున్నది.

ఫ్రెంచి మంత్రివర్గానికి తిరిగి విషమపరిస్థితి

ఉత్తరాఫ్రికాలో కల్లోలం కారణంగా

("ఆంధ్రప్రభ" లండన్ కార్యాలయంనుంచి) లండన్, ఆగస్టు 24—మొరాకో సమస్యపై తన మితవాద మంత్రివర్గంలోని దక్షిణ పక్ష వర్గంవారినుంచి అందిన 'అల్టిమేటమ్' ఫలితంగా ఫ్రెంచి ప్రధాని ఫాతర్ మంత్రివర్గం నేడు విషమస్థితిలో పడింది.

ఈ అయిదు వర్గాలకు చెందిన సభ్యులు ఫ్రెంచి పార్లమెంటులో 175 మంది వున్నారు. విదేశాంగ మంత్రి ముష్యూర్ పినే, రక్షణ మంత్రి జనరల్ కోయిగ్ ఈ వర్గాలకు చెందినవారే. ఎయిక్స్-లె-బెయిన్స్‌లో ప్రస్తుతం జరుగుతున్న సంప్రతింపుల ఫలితంగా సుల్తాన్ బెన్ అరాఫా పదవీ త్యాగం చెయ్యాలని పక్షే ప్రభుత్వానికి తాము సమకూర్చిన తోడ్పాటును ఉపసంహరించుకొంటామని ఈ వర్గాల నాయకులు బెదిరిస్తున్నారు.

మొరాకో జాతీయవాదులతో సమాధానపడే విధానంపట్ల విదేశాంగమంత్రి ముష్యూర్ పినే, రక్షణమంత్రి జనరల్ కోయిగ్‌లు కూడా తీవ్ర ప్రాతికూల్యం ప్రదర్శిస్తున్నారు. మొరాకో ప్రాతినిధ్యం వహించడానికి వచ్చినవారు హంతకుల ప్రతినిధులని వీరు వాదిస్తున్నారు.

ముష్యూర్ ఫారె తన మంత్రివర్గంతో సమావేశం జరుపుతాడని అనుకొంటున్నారు.

మొరాకో పాలనకు కౌన్సిల్ ఏర్పాటు?

ఎయిక్స్ లెబె యిన్స్ చర్చలలో సూచన

పారిస్, ఆగస్టు 25—ఎయిక్స్ లెబెయిన్స్‌లో ప్రస్తుతం ఫ్రెంచి ప్రభుత్వానికి, మొరాకన్ నేషనలిస్టులకు మధ్య జరుగుతున్న చర్చల ఫలితంగా యిప్పుడున్న సుల్తాన్ బెన్ అరాఫా పదవినుంచి విరమించుకొనడం, కొత్త ప్రభుత్వ నియామకానికి సన్నాహాలు చేసే నిమిత్తం ఒక కౌన్సిల్ ఏర్పాటు కావడం, మెడగాస్కర్‌లో ప్రవాసాన వున్న పూర్వపు సుల్తాన్ మ ఫ్రాన్సుకు తీసుకరావడం జరగవచ్చునని అనుకొంటున్నారు.

తీవ్రవాదులైన ఇస్తిక్లల్ పార్టీ నాయకులు కూడా పూర్వపు సుల్తాను వెంటనే తిరిగి రావాలని అనడం లేదు.

రిజర్వు సైనికుల పిలిపింపు

ఉత్తరాఫ్రికాలో దర్యలు సాగిస్తున్న ఫ్రెంచి సేనలకు సాయపడేనిమిత్తం ఫ్రాన్స్‌లోను, ఉత్తరాఫ్రికాలోను రిజర్వులో వుంచబడిన యువక సైనికులను పిలిపించడానికి తాము నిర్ణయించుకొన్నామని ఫ్రెంచి ప్రధాని ముష్యూర్ ఎడ్గార్ ఫారె నేటి రాత్రి ప్రకటించాడు.

ఫ్రెంచి రక్షణ మంత్రితో సంప్రతించిన మీదటనే తాను ఈ నిర్ణయం చేశానని ఆయన అన్నాడు.

దౌర్జన్యవాదుల చుట్టివేత

బౌద్ జెమ్‌కు ఈశాన్యంగా ఫ్రెంచి సైనికుల చర్య

రబాట్, ఆగస్టు 24—బౌద్ జెమ్‌కు ఈశాన్యంగా ఫ్రెంచి సైన్యాలు విప్లవకారుల చుట్టివేతకు జరిపిన చర్యలలో పదిమంది మొరాకన్లు నేడు నిహతులైనారని యిక్కడి ఫ్రెంచి సైనిక ప్రధాన కార్యాలయం నేడు ప్రకటించింది.

వీరు ఆగస్టు 20వ తేదీని జరిగిన చిత్రవధలో పాల్గొని యిక్కడ తలదాచుకొంటున్న దౌర్జన్యవాదులని, వీరుగాక మరి 200 మంది కూడా నిర్బంధించబడినమీదట వారినుంచి పంటాయిషీ తీసుకోబడ్డదని, 15 ఆయుధాలు కూడా స్వాధీనపరచుకోబడ్డవని ఈ ప్రకటన తెలుపుతున్నది.

మధ్య అట్లాస్ పర్వత ప్రాంతంలోని కెన్‌ఫ్రెరి వద్దను, అక్వెరియస్ మౌలే బేజా ప్రాంతంలోను కూడా ఫ్రెంచి సైనికులచే చుట్టివేత దర్యలు రోజంతా జరిగినవి.

కల్లోలానికి కారణం

ఇస్తిక్లల్ పార్టీ వివరణ

రబాట్, ఆగస్టు 24—మొరాకన్ ప్రజల జాతీయాశయాలను గుర్తించక ఫ్రెంచివారు దమననీతి నవలంబించడమే అక్కడ కల్లోలం ప్రజ్వరిల్లడానికి కారణమని ఇస్తిక్లల్ నేషనలిస్టు పార్టీ నేడు ప్రకటించింది.

పరస్పర ప్రాతినిధ్యంగల ప్రభుత్వస్థాపన రాజ్యాధికార నిర్ణయంపైనే ఆధారపడివుందని కూడా ఈ ప్రకటన తెలుపుతున్నది.

చెకొస్లోవేకియా సైన్యం తగ్గింపు

లండన్, ఆగస్టు 24—చెకొస్లోవేకియా సైన్యంలోనుంచి 30,000 మంది సైనికులను తగ్గించివేయడానికి చెకొస్లోవాక్ ప్రభుత్వం నిర్ణయించుకున్నదని ప్రాగ్ రేడియో నేడు ప్రకటించింది.

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 25—

వెండి 100 తులాలు	167 4-0
పొట్ట బంగారం	86 6-0
పత్తి	61- 12-0

దక్షిణాఫ్రికా భారతీయ సమస్య

సమితి తరఫున మధ్యవర్తి నియామక సూచనకు మిస్టర్ లో తిరస్కారం

జోహాన్సుబర్గ్, ఆగస్టు 24—భారతీయ సమస్యపై ఇటు దక్షిణాఫ్రికాకు, అటు ఇండియా, పాకిస్తాన్‌లకు మధ్య కొనసాగుతున్న వివాదం పరిష్కారానికి మిత్రరాజ్యసమితి తరఫున మధ్యవర్తి నియామకానికి చేయబడిన సూచనను దక్షిణాఫ్రికన్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి మిస్టర్ ఎరిక్ లో తిరస్కరించినట్లు ఇక్కడి ప్రభుత్వ పక్ష పత్రిక "డీ ట్రాన్స్‌వాలర్" నేడు ప్రకటించింది.

ఈ విషయం మిస్టర్ లో ఇటీవల న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఆయనకు, సమితి సెక్రటరీ-జనరల్ మిస్టర్ హామర్ షెల్డ్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో కలదని, ఒక మధ్యవర్తిని నియమిస్తానని మిస్టర్ హామర్ షెల్డ్ తెల్పగా మిస్టర్ లో ఆ సూచనను తిరస్కరించాడని ఈ పత్రిక వివరించింది.

గుంటూరుజిల్లా ఆడిషనల్ జడ్జి మిస్టర్ ఎం. ఇనోక్ విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా శ్రీ వి. ఎన్. దీక్షితులు స్థానే విజయవాడలో ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌గా నియమింపబడ్డారు.

తూర్పు బెంగాల్ మంత్రివర్గం విస్తరణ

నాన్-ముస్లిములకు స్థానం

ఢాకా, ఆగస్టు 24—తూర్పు బెంగాల్ మంత్రివర్గంలో చేరవలసిందిగా పాకిస్తాన్ నేషనల్ కాంగ్రెస్, యునైటెడ్ ప్రొగ్రెసివ్ పార్టీ ఆహ్వానించబడినవి. మంత్రివర్గం విస్తరణ ఈ వారంలో జరగగలదని తూర్పు బెంగాలీ ముఖ్యమంత్రి మిస్టర్ అబూ హుస్సేన్ సర్కార్ పేర్కొన్నారు.

మంత్రివర్గంలో యిదురురు నాన్-ముస్లిములకు స్థానమివ్వబడగలదని తెలుస్తున్నది.

గోవా సత్యాగ్రహానికి ఆంధ్ర ప్రజా-సోషలిస్టు సభ్యులు

–50 మందిని పంపడానికి సన్నాహాలు

బాపట్ల, ఆగస్టు 25—గోవాలో సత్యాగ్రహం చెయ్యడానికై 50 మంది వలంటీర్లను పంపడానికి ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ నిర్ణయించింది.

సెప్టెంబర్ మొదటి వారంలో ఈ మొదటి గోవాకు పయనం కావచ్చునట.

ఆంధ్రరాష్ట్ర ప్రజా-సోషలిస్టు కార్యవర్గ సభ్యుడు శ్రీ వి. ఎల్. సుందరరావుగారికి ఈ దళ నిర్మాణ బాధ్యత అప్పగించబడింది. (యు. పి. ఐ)

బొంబాయి కాంగ్రెస్ సభ్యులు

సత్యాగ్రహంలో పాల్గొనే అవకాశం

బొంబాయి, ఆగస్టు 25—ఆగస్టు 15న సమూహ సత్యాగ్రహం కళ్ళారా చూచి గోవా సరిహద్దునుంచి తిరిగి వచ్చిన బొంబాయి కాంగ్రెసువారు సెప్టెంబర్‌లో కాంగ్రెసు వలంటీర్లను గోవా సత్యాగ్రహానికి పంపడానికి నిర్ణయించారు.

ఈ వుద్యమంలో పాల్గొనగోరు కాంగ్రెస్ సభ్యులు క్రిందివారిని కలుసుకొనవచ్చు.

శ్రీ ఠాకూర్ ప్రసాద్ సక్సేనా, 81 మోది స్ట్రీట్, ఫోర్ట్, బొంబాయి 1.

సుభద్రాబాయికి సువర్ణపతక బహూకరణ

వెంగుర్ల, ఆగస్టు 24—పోర్చుగీసువారి మరతుపాకి కాల్పులకు గుండె ఎదురిచ్చి అద్వితీయ ధైర్యసాహసాలను ప్రదర్శించిన వీరనారి శ్రీమతి సుభద్రాబాయి రాయ్‌కి వెంగుర్ల పౌరులు నేడు ఒక సువర్ణ పతకం బహూకరించి తమ భక్తిప్రపత్తులు వెల్లడించారు.

శ్రీమతి సుభద్రాబాయి వయసు 40 సంవత్సరాలు. ఈమె వితంతువు.

రక్తదానం

ఆగస్టు 15న జరిగిన సమూహ సత్యాగ్రహంలో ఈమెకు చేతి గుండా తుపాకి గుండ్లు దూసుకు పోయినవి. తొమ్మిది రోజులు ఇక్కడ చికిత్స పొందారు.

వీరనారి ప్రాణాలను కాపాడడానికి నలుగురు రక్తదానం చేశారు. నేడే ఈమెను పూనా తీసుకొని వెళ్లారు. అక్కడ ఆమె ఇంకా చికిత్స పొందవలసి వుంటుంది.

120 మందికి పైగా గోవనుల అరెస్టు

ఆగస్టు 15 నుంచి 19 వరకు

కార్వార్, ఆగస్టు 24—గోవాలో సత్యాగ్రహం చేసినందుల్కై ఆగస్టు 15వ తేదీ నుంచి 19వ తేదీవరకు మొత్తం 120 మంది అరెస్టు చెయ్యబడినట్లు తెలుస్తున్నది.

సత్యాగ్రహం చెయ్యగలరనే అనుమానంపై ముగ్గురు యువతులను అరెస్టు చేసినారట.

ప్రభుత్వ భవనానికి నిప్పు

మార్గోవ్‌లోని పలెర్మోలో వ్యవసాయ పరిశోధన కేంద్రం కొత్త భవనానికి అజ్ఞాత జాతీయవాదులు నిప్పుపెట్టి ధ్వంసం చేసినట్లు తెలుస్తున్నది.

పోర్చుగీసు సైనికులను వుంచడానికై గోవా-కార్వార్ సరిహద్దులలో నిర్మించబడిన కొన్ని గుడిసెలను కూడా అజ్ఞాతవ్యక్తులు అగ్నికి ఆహుతి చేశారు. (యు. పి.)

పాకిస్తాన్, లంకలలో అల్వేరెస్ పర్యటన

గోవాకు ఎట్టి సహాయం చెయ్యవలదని ప్రభుత్వాలను కోరుతాడట

కార్వార్, ఆగస్టు 24—గోవా నేషనల్ కాంగ్రెస్ సత్యాగ్రహ సమితి అధ్యక్షుడు మిస్టర్ పీటర్ అల్వేరెస్ త్వరలో పాకిస్తాన్, సింహళాలు సందర్శించనున్నారు.

గోవాలోని పోర్చుగీసు ప్రభుత్వానికి ఏ విధంగా సహాయం చేసినా అది బాండుంగ్ మహాసభ తీర్మానాలకు విరుద్ధమని ఆ దేశాల ప్రజలను, ప్రభుత్వాలను ఒప్పించడానికి పాటుపడగలనని ఆయన పేర్కొన్నాడు. ఆసియా, ఆఫ్రికా రాజ్యాల మహాసభలో లంక, పాకిస్తాన్‌లు పాల్గొన్న విషయం పాఠకులకు విదితమే.

పాకిస్తాన్, సింహళాలు గోవాకు ఆహార పదార్థాలు మున్నగునవి ఎగుమతి చెయ్యడం వల్లను, రవాణా సదుపాయాలు కలుగజేస్తున్నందువల్లను గోవాపై ఆర్థిక దిగ్బంధనం అమలు విజయం కావడం లేదని, గోవాకువెళ్ళే నౌకల బహిష్కారం వల్ల ప్రయోజనం కూడా లేకుండా వున్నదని ఆయన అన్నాడు.

"వలసవాదం విర్మూలనకు ఇండియాతోపాటు కంకణం కట్టుకొనివున్న లంక, పాకిస్తాన్‌లు గోవాకు సహాయం నిలిపివేస్తే అక్కడ అక్టోబర్, నవంబర్‌లకు విషమ పరిస్థితి ఏర్పడి, భారత భూమిపై వలసవాదం నిర్మూలనకు గోరీకట్టే సుదినం దగ్గరకు రాగలదు" అని మిస్టర్ అల్వేరెస్ నొక్కి చెప్పాడు.

గోవా సమస్యపై చర్చకు వలసవాద వ్యతిరేక సంస్థ సమావేశం ఏర్పాటు చెయ్యవలసిందని ఆసియా సోషలిస్టు మహాసభ అధ్యక్షుని సత్యాగ్రహసమితి కోరబోతున్నట్లు కూడా ఆయన వెల్లడించాడు.

విశాఖ కార్మికులకు విజ్ఞప్తి

బొంబాయి, ఆగస్టు 25—ఇండియాలోని పోర్చుగీసు స్థావరాలకు వెళ్ళవలసిన నౌకలకు సరుకులు ఎక్కించడం, దించడం వంటిపనులు నిరాకరించవలసిందని విశాఖపట్నం, బొంబాయి, కలకత్తా, కొచ్చిన్, మద్రాసు, భావనగర్, కాండ్లా, ఓఖా రేవులలోని ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్మికుల ఫెడరేషన్ నేడు విజ్ఞప్తి చేసింది.

ఆంధ్రరాష్ట్రంలో భూదానాలు

క్రమబద్ధం చేయడానికి త్వరలో బిలు

కర్నూలు, ఆగస్టు 25—భూదాన యజ్ఞానికి వచ్చే భూముల వట్టా ట్రాన్స్‌ఫర్ వ్యవహారాలను క్రమబద్ధం చేయడానికి తగు శాసనం చేయాలని ఆంధ్ర మంత్రివర్గం నేడిక్కడ సమావేశమై నిశ్చయించింది.

ఆంధ్ర భూదాన యజ్ఞసమితి తరఫున శ్రీ రామలింగారెడ్డిగారు ఇటీవల ముఖ్యమంత్రిని కలుసుకొని భూదానంగా యిస్తున్న భూములకు రిజిస్ట్రేషన్ ఫీజులు వగైరాలు చెల్లించవలసిన అవసరం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు.

న్యూఢిల్లీ ఆగస్టు 25—ఇండియా ప్రభుత్వం రక్షణశాఖ వ్యవహారాల మంత్రి శ్రీ మహావీర్ త్యాగి శుక్రవారంనాడు యిక్కడ నుంచి బయలుదేరి యూరప్ పర్యటనకు వెడుతున్నారు.

నెల్లూరు దేవాలయంలో నాలుగువేల రూపాయల ఆభరణాల చోరీ

నెల్లూరు, ఆగస్టు 25—నెల్లూరుకు ఏభైమైళ్ళ దూరంలో కొండపై వున్న శ్రీ వేదగిరి నరసింహస్వామి ఆలయంలో గత ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు.

దేవుని ఒంటిమీది సొత్తును, దేవాలయంలోని ఇతర వెండివస్తువులు అపహరించబడినవి.

దొంగలు ఎత్తుకు పోయిన వస్తువుల విలువ నాలుగు వేల రూపాయలు వుంటుందట. ఈ వస్తువులు మూరేళ్ళ నాటివి.

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

12 ఏళ్ళకు గజదొంగ పట్టుపడిన వైనం

మారు పేరుతో, ఆస్తిపాస్తులతో హైదరాబాద్‌లో నివాసం

హైదరాబాద్, ఆగస్టు 24—12 సంవత్సరాల క్రితం గోదావరి వంతెనపై రైలులోనుంచి దూకి పారిపోయిన ఒక గజదొంగ హైదరాబాద్ రాష్ట్రంలోని విరిపురంలో పోలీసువారిచే పట్టుబడినాడు.

ఆంధ్రదేశంలో అనేక దొంగతనాలకు, పోలీసులు పేరుపొందిన సీతారామయ్య అనే వ్యక్తి 12 ఏళ్ళ కిందట రైలులోనుంచి గోదావరిలోకి దూకి పోలీసుల కావలానుంచి తప్పించుకుని పరారైనాడు. పరారైన సీతారామయ్య నీటిలో మునిగిపోయి చనిపోయి వుంటాడని పోలీసువారు భావించారు.

కాని, ఎలా వచ్చాడో ఏమో సీతారామయ్య హైదరాబాద్ రాష్ట్రంలో ప్రవేశించి విరిపురంలో భద్రయ్య అనే మారుపేరుతో స్థిరపడి పోయాడు. హైదరాబాద్ రాష్ట్రంలో 27 ఎకరాల మాగాణి కొని సీతారామయ్య అలియాస్ భద్రయ్య గడచిన 12 ఏళ్ళు గౌరవంగా కాలక్షేపంచేస్తూ, విరిపురం పంచాయతీ బోర్డుకు సభ్యుడుగా కూడా ఎన్నుకోబడ్డారు.

కొత్తగూడెం పోలీసులు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మిస్టర్ జె ఫ్రాంక్లిన్ నాయకత్వాన అచూకీ తీయగా 12 సంవత్సరాలపై ఉదంతం అంతా బయటపడిందట. సీతారామయ్య, మంగమ్మ ఇద్దరిని కూడా అరెస్టు చేసి రాజమహేంద్రవరానికి తెచ్చారు.

లాంచి ప్రమాదం

(1 వ పేజీ తరువాయి)

జరిగిన చోటుకు 500 గజాల దూరంలో దిగువను గట్టిగా బల్లచెక్కను అంటిపెట్టుకొని, పూర్తిగా అలసిపోయిన స్థితిలో వుండగా రక్షించబడ్డారు. మిక్కిలి నాగరు అనేకులను నదికి సీతానగరం వైపున పాదం మోపడానికి గట్టుచిక్కి వచ్చిన ప్రాణం రక్షించుకోగలిగారు.

జాన్ అనే ఒక ఆయిల్‌మన్, లాంచికి కట్టబడ్డ లారీ డ్రైవర్ మోహిద్దీన్ కూడా గండం దాటినవారిలో వున్నారు.

లాంచి కట్టబడ్డ బల్లకట్టుమీది లారీ, కారు నదిలో మునిగిపోయినవి.

రెండు శవాలు మాత్రమే కనబడినవట

గానన్ డంకర్లీ వంటమనిషి రామయ్యర్ శవం, లారీ యజమాని భద్రయ్య శవం మాత్రమే ఇప్పటికి కనబడినవట.

రక్షించబడ్డవారు చికిత్సనిమిత్తమై వెంటనే గుంటూరు గవర్నమెంటు ఆసుపత్రికి పంపబడ్డారు.

పి. టి. ఐ విలేకరి ఇలా వ్రాస్తున్నారు:

ఒడ్డుకు ఈదుకొని వచ్చినవారిలోను, రక్షించబడ్డవారిలోను దిగువ పేర్కొన్నవారున్నారు:- శ్రీ టి. విశ్వనాధరావు (సబ్-డివిజనల్ ఆఫీసర్), శ్రీ వి. రామచంద్రయ్య (సూపర్‌వైజర్ పి. డబ్ల్యు. డి), శ్రీయుతులు టి. వెంకయ్య (ఫైర్‌మన్, స్టీమ్‌లాంచి), శ్రీ జె. రోశయ్య (లాంచి డ్రైవర్), శ్రీ కె. రామారావు (బోట్-యార్డ్ మేస్త్రీ), శ్రీ విశ్వేశ్వరరావు (పి. డబ్ల్యు. డి., డ్రాఫ్ట్స్‌మన్), శ్రీ వి. ఇజాక్ (పి డబ్ల్యు డి మేస్త్రీ). లాంచి కళాసులు ముగ్గురు ఈ వార్త అధికారరీత్యా ధృవపడవలసి వుంది.

కృష్ణానది ఒడ్డున వేలకొలది జనం మూగారు. బ్యారేజి నిర్మాణం పనిలో వున్న తమ బంధుమిత్రుల జాడ తెలుసుకొనడం కోసం అనేకమంది భయాందోళనలతో వచ్చారు.

సంఘటన పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకొనడం కోసం అధికారుల రాకకు వేచివున్నారు.

లాంచీ ప్రమాదంలోనుంచి తప్పించుకొని గట్టుకు చేరిన వారిలో ఒకరు ఇలా తెలియజేస్తున్నారు:—

"లాంచీలో వున్నవారు చాలామంది కృష్ణా బ్యారేజి నిర్మాణంలో పనిచేస్తున్న పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు కార్మికులు. మధ్యాహ్నం 12 గంటలు దాటినతర్వాత వారందరు భోజనాలకు విజయవాడకు లాంచిలో వస్తున్నారు. సీతానగరంవొడ్డునుంచి 200 గజాల దూరం వచ్చిన తరువాత ఎదురుగా వింధు నరుకుతో వస్తున్న పడవను తప్పుకొనడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో లాంచీని వెనుకకు మళ్ళించాడు. ఆసమయంలో అది ప్రవాహంలో చిక్కుకున్నది. అంతట లంగరువేయడానికి ప్రయత్నించగా సాధ్యపడలేదు. ప్రవాహం నెట్టివేయగా అది కృష్ణా బ్యారేజి స్తంభానికి కొట్టుకున్నది. ఆ దెబ్బకు బాగా శిథిలమై మునిగిపోయింది. ఇంతవరకు 23 మందికి లెక్క తేలుతున్నది. మిగిలినవారి జాడ తెలియడంలేదు. వీరిలో చాలామంది మునిగిపోయి వుంటారని భావించబడుతున్నది."

మరికొన్ని వివరాలు యిలా తెలుస్తున్నవి: సీతానగరానికి 200 అడుగుల దూరంలో ఈ సంఘటన జరిగింది. 1952వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీని పడవ ప్రమాదంలో ఇంజనీర్లు శ్రీ వేపా కృష్ణమూర్తి ప్రభృతులు మృతిచెందిన చోటనే ఈ సంఘటనకూడా జరిగింది.

లాంచీ డ్రైవర్, మరి ఏడుగురు తెప్ప సహాయంతో ఒడ్డుకు ఈదుకొని వచ్చారు. వారికి స్వల్ప గాయాలు తగిలినవి. ఒక గడ సహాయంతో జూనియర్ ఇంజనీర్ శ్రీ రామచంద్రయ్యగారు గట్టుకు చేరారు.

అసిస్టెంటు ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, ఏడుగురు పి డబ్ల్యు. డి. మేస్త్రీలు, వర్కర్లతో ఇంచుమించు 40మందిని వేసుకొని లాంచీ సీతానగరం వద్ద బయలుదేరింది.

ఎదురుగా వింధునరుకుతో వస్తున్న పడవను తప్పించుకొనడానికి లాంచీని డ్రైవర్ కుడివైపుకు మళ్ళించాడు. అంతట అది ప్రవాహ వేగంలో చిక్కుకొని విసురుగా వచ్చి కృష్ణా బ్యారేజి వాల్వ్ స్తంభానికి కొట్టుకొని బోల్తాపడింది.

లాంచీలోవున్నవారు పలువురు భయ కంపితులై నీటిలోకి దూకారు. నదికి వరదలు ఉధృతంగావచ్చినని, పి. డబ్ల్యు డి. లో పనిచేస్తున్నవారితోసహా అనేకమంది చనిపోయి వుంటారని భావించబడుతున్నది.

పి డబ్ల్యు డి. మేస్త్రీ ఇజాక్ (22) స్వల్ప గాయాలతో గండంలోనుంచి తప్పించుకున్నారు. లాంచీలో 40 లేక 45 మందివరకు వున్నారని ఆయన తెలియజేస్తున్నాడు.

గాయపడ్డవారు కోలుకొంటున్నారట

ప్రమాదానంతరం విజయవాడలో రక్షించబడ్డ అసిస్టెంటు ఇంజనీర్ విశ్వనాధరావుగారు అనుపత్రిలో కోలుకొంటున్నారని చెప్పబడుతున్నది. బ్రతికి బయటపడ్డవారిలో గాయాలు తగిలిన వారిని ఔట్ పేషంట్స్‌గా చికిత్సచేసి, ఇళ్ళకు పంపివేశారు. లాంచీలో ప్రయాణంచేస్తున్న ఒక పోలీసు కానిస్టేబుల్ స్వల్ప గాయాలతో గట్టుకు చేరాడు.

సూపరింటెండింగ్ ఇంజనీర్ వివరణ

లాంచిలో ప్రయాణంచేసిన వారిలో 23 మంది బ్రతికి వున్నట్లు అధికారరీత్యా తెలుస్తున్నది. వీరిలో చాలామంది గట్టుకు ఈదుకొని వచ్చారు. కొందరు రక్షించబడ్డారు.

విజయవాడ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ బి. ఎ. నరసింహారావుగారు కర్నూలు నుంచి నేటి వుదయం యిక్కడికి వచ్చి, సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి డిపార్టుమెంటు అధికారులతో చర్చలు జరిపారు. ఆయన పత్రికా ప్రతినిధులతో ఇలా తెలియజేశారు:—

"డ్రైవర్ మున్నగు లాంచిపనివారు ఐదుగురు, బ్యారేజి డివిజన్‌లో పనిచేస్తున్న ఇద్దరు మేస్త్రీల జాడ తెలియడం లేదు. వారు చనిపోయినట్లు భావించబడుతున్నది." అనగా ఇప్పటికి అధికారరీత్యా 30 మందికి లెక్క తేలింది. బ్రతికినవారు 23 మంది, జాడ తెలియనివారు ఏడుగురు.

పి డబ్ల్యు డిపార్టుమెంటులో నంబంధం లేనివారు లాంచిలో వున్నారో లేదో సూపరింటెండింగ్ ఇంజనీర్‌కు తెలియలేదు. అందుచేత ఈ 30 మంది కాక లాంచిలో మరెందరున్నారో, జాడ తెలియని వారెందరో ఆయనకు తెలియదు.

కాని, అనధికార వార్తలను బట్టి, ప్రత్యక్షసాక్షి కథనాన్ని బట్టి లాంచిలో వున్నవారు సుమారు 40 మంది.

జాడ తెలియనివారికై అన్వేషణ

రెండు లాంచిలలో జాడ తెలియని వారికొరకు వెదుకుతున్నారు. ప్రాణాలతో వుండి గట్టుకు చేరడానికి ప్రయత్నిస్తున్న వారిని రక్షించడం కోసం ప్రయత్నిస్తున్నారు వారు పట్టుకొనడానికి తాళ్ళు అందిస్తున్నారు.

ఈ విధంగా వివరిచేసినతాను లారీ యజమాని భద్రయ్యగారు అందుకొనడానికి ప్రయత్నించారు కాని, రెండడుగుల మేరలో తప్పిపోయింది. ఆయన ప్రవాహానికి కొట్టుకుపోయి, నీట మునిగిపోయినారు. మెసర్స్ గానన్ డంకర్లీ అండ్ కంపెనీ ఉద్యోగి రామ అయ్యర్ శిథిలమైన లాంచీకి, బారేజి స్తంభానికి మధ్య చిక్కుకొని చనిపోయినాడు. ప్రవాహవేగం ఎక్కువగా వున్నందున లాంచీనిగాని, లాంచిలోని శవాన్నిగాని ఇవతలికి తీయడం సాధ్యంకాలేదు. శవం యింకా లాంచిలోనే వుంది.

అధికారుల అంచనా

కర్నూలు, ఆగస్టు 25—విజయవాడవద్ద కృష్ణానదిలో "హావ్‌లక్" అనే సీమ్‌లాంచి ప్రమాదంలో తొమ్మిదిమంది మరణించినట్లు అధికారరీత్యా అంచనా వేయబడింది.

సూపరింటెండింగ్ ఇంజనీర్ తెలియజేసిన వార్తలనబట్టి ప్రమాదం సంభవించిన సమయంలో లాంచిలో వున్నవారు 32 మంది. వారిలో 23 మంది సురక్షితంగా వున్నారు.

చనిపోయిన తొమ్మిది మందిలో అయిదుగురు లాంచికి సంబంధించినవారు. ఇద్దరు గవర్నమెంటు మేస్త్రీలు, మిగిలిన ఇద్దరు బయటివారు.

(ముగతా 1 వ కాలంలో

ఇండియా, లంకల ఒడంబడిక రద్దుకు సేనానాయకే సూచన

—ప్రభుత్వ సలహా సంఘం చర్చలో

("ఆంధ్రపత్రిక" విలేకరి) కొలంబో, ఆగస్టు 24—

ఇండియా, లంకల మధ్య పౌరసత్వం సమస్యపై జరిగిన ఒడంబడికను రద్దుచేసి, ఆ సమస్యను పరిష్కరించడానికి లంక ప్రభుత్వమే స్వయంగా ప్రయత్నించాలని మాజీ ప్రధాని మిస్టర్ డడ్లీ సేనానాయకే ఇండో-సిలోన్ వ్యవహారాలపై లంక ప్రభుత్వానికి సలహా యిచ్చే ఉన్నతాధికారుల సంఘ సమావేశంలో నేడు సూచించారు.

ఇండియా, లంకల వ్యవహారాలపై లంక ప్రభుత్వానికి సలహాయిచ్చే ఉన్నతాధికారుల సంఘం ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ లంక ప్రధాని సర్ జాన్ కొతెలావాలాకు వ్రాసిన లేఖపై నేడు జరిపిన చర్చ యింకా ముగియలేదని తెలుస్తున్నది.

"ఉభయదేశాల ప్రధానుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు రహస్యంగా పరిశీలించబడుతున్నవి" అని లంక ఉద్యోగి ఒకరు [illegible] ఎల్లెపోలా అన్నారు. ఇంతకుమించి వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.

ఇండియా, లంకల మధ్య జరిగిన ఒడంబడికను రద్దు చెయ్యడం విషయమై సలహా సంఘం చర్చించిందని, అయితే ఏ నిర్ణయం చెయ్యలేదనీ తెలుస్తున్నది.

ఉభయదేశాల ప్రధానులు తిరిగి సమావేశమై ప్రతిష్టంభన తొలగించడానికి యత్నించాలని కూడా ఒక సూచన జరిగింది.

మూడు గంటలపాటు నేడు జరిగిన చర్చకు [illegible] సంఘం తిరిగి ఎప్పుడు సమావేశమయ్యేదీ చెప్పడానికి ఉద్యోగులు నిరాకరించారు.

సలహాసంఘం ఉదయం సమావేశమైనప్పుడు ప్రధాని సర్ జాన్ కొతెలావాలా హాజరుకాలేదు. మాజీ ప్రధాని మిస్టర్ డడ్లీ సేనానాయకే ఇండియా, సింహళాలమధ్య జరిగివున్న ఒడంబడికను రద్దుచేసి ఈ సమస్యను పరిష్కరించడానికి లంక ప్రభుత్వమే తగు మార్గాలను నిర్ణయించుకోవాలన్నారు.

దరఖాస్తుల తిరస్కృతి

పౌరసత్వం కోరిన దరఖాస్తుదారులను తన సమ్ముఖాన హాజరుకావలసినదిగా లంక పౌరసత్వం రిజిస్ట్రేషన్ కమీషనర్ చేసిన ఆదేశం అందకపోవడంవల్ల దరఖాస్తులలో నూరింట 80 తిరస్కరించబడుతూ వున్నవని లంక డెమొక్రాటిక్ కాంగ్రెసు సంయుక్త కార్యదర్శి శ్రీ ఎస్. అరుణాచలం నేడు ప్రకటించారు.

గేమాలు, రబ్బరుతోటల ప్రాంతంలో తపాలాసర్వీసు చాలా అధ్వాన్నంగా వుండని, రిజిస్టరు ఉత్తరాలు వచ్చినట్లు ఆ చిరునామాదారులకు అసలు తెలియకుండా పోతూ వుండటంవల్లనే వారి దర్శనం లేకుండానే దరఖాస్తులు త్రోసిపుచ్చబడుతూ వున్నవని ఆయన అన్నారు.

సమస్త ఉత్తరాలు సరిగా దారులకు అందేటట్లు చూడవలెనని కాంగ్రెసు రిజిస్ట్రేషన్ కమీషనరుకు సూచించిందని కూడా ఆయన అన్నారు.

పౌరసత్వానికి దరఖాస్తు చేసినవారు ఆ తర్వాత వాటి విషయంలో శ్రద్ధవహించకపోవడంవల్లను, కమీషనర్ ఎదుట హాజరు కావడానికి యత్నించకపోవడంవల్లను దరఖాస్తులు విశేషంగా తిరస్కరించబడుతున్నట్లు లంక ప్రధాని యిటీవలనే పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు.

దీనికి ప్రతిపక్షం వ్యాఖ్యానిస్తూ, కమీషనర్ నుంచి దర్యాప్తు నోటీసులు దరఖాస్తుదారులకు అందనేలేదని వాదించారు.

మద్రాసు ప్రభుత్వంతో కేంద్రం సంప్రతింపు

ఇండో-సిలోన్ సమస్యపై

మద్రాసు, ఆగస్టు 25—ఇండియా, లంకల సమస్యకు సంబంధించిన అన్ని విషయాలను గురించి కేంద్ర ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వంతో సంప్రతిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంలో తీసుకొంటున్న చర్యలను గురించి తెలియజేస్తూ వున్నదని మద్రాసు ప్రభుత్వ ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం నేడు అసెంబ్లీ సమావేశంలో పేర్కొన్నారు.

లంకలోని భారతీయుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి చేస్తూ వచ్చిన సూచనల వివరాలను వెల్లడించడం ప్రజాశ్రేయస్సుదృష్ట్యా అభిలషణీయం కాదని కూడా ఆయన అన్నారు.

గాజా ప్రాంతంలో ఉద్రిక్తత తగ్గింపు

ఇజ్రాయల్‌తో చర్చల నుంచి ఈజిప్టు విరమణ

జెరూసలెం, ఆగస్టు 24—పాలస్తీనాలో యుద్ధ విరమణ పర్యవేక్షణాధికారిగా ఐక్యరాజ్య సమితిచే నియమించబడిన మేజర్ జనరల్ ఎ. ఎల్. బర్న్స్ నేడు ఈజిప్టు నుంచి తన ప్రధాన కార్యాలయానికి తిరిగి వచ్చారు.

కైరోలో ఈజిప్షియన్ అధికారులతో తాము జరిపిన సంభాషణల సారాంశాన్ని సమితి సెక్రెటరీ-జనరల్ మిస్టర్ హామర్‌షీల్డ్‌కు ఇంకా పంపలేదని ఆయన అన్నారు.

గాజా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి తగ్గించడం విషయమై ఇజ్రాయల్‌తో సాగిస్తున్న చర్చలనుంచి తాము విరమించుకొంటున్నట్లు ఈజిప్షియన్ అధికారులు తనతో చెప్పారని ఆయన అన్నారు.

ఇజ్రాయల్ ప్రతినిధి ప్రకటన

జెరూసలెం, ఆగస్టు 24—ఇజ్రాయల్‌తో సంభాషణలు విరమించుకొంటున్నట్లు ఈజిప్టు చేసిన ప్రకటన పూర్తిపాఠం అందేవరకు తాము ఏటి వ్యాఖ్యానం చెయ్యలేకపోవడం లేదని ఒక ఇజ్రాయల్ ప్రతినిధి నేడు అన్నారు.

ఈ పాఠం మిత్రరాజ్యసమితి ద్వారా తమకు అందవలసి వున్నదని, గాజా సరిహద్దులో సోమవారంనాటి సంఘర్షణ ఈ సంభాషణలనుంచి విరమించుకొనడం కోసమే ఈజిప్షియనులు జరిపించినట్లు తాము చేసిన వ్యాఖ్యానం [illegible] విజయమయిందని కూడా ఈ ప్రతినిధి అన్నారు.

తిరిగి సంఘర్షణ

టెల్ అవీవ్, ఆగస్టు 24—గాజా సరిహద్దు ప్రాంతంలో ఇజ్రాయిలీ, ఈజిప్షియన్ దళాల మధ్య కొత్తగా సంఘర్షణ జరిగిందని ఒక ఇజ్రాయిలీ సైనిక ప్రతినిధి నేటిరాత్రి అన్నారు.

కొందరు ఈజిప్షియన్ సైనికులు [illegible] సరిహద్దు స్థానం వద్ద ఇజ్రాయిలీ భూభాగంలో ప్రవేశించగా ఇజ్రాయిలీ గస్తీ సైనికులు వారిపై కాల్పులు జరిపారని, ఈజిప్షియనులు యెదురు కాల్పులు జరిపిన పిమ్మట తమ భూభాగంలోకి ఉపసంహరించుకొన్నారని ఈ ప్రతినిధి అన్నారు.

గత సోమవారంనాడు సంఘర్షణ జరిగినది కూడా యిక్కడేనట.

ఉభయపక్షాల సైనికులకు సంబంధించిన నష్ట వివరాలు తెలియలేదు.

సూడాన్ రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల పర్యవేక్షణకు ఏడు తటస్థ రాజ్యాల సంఘం

—సభ్యత్వానికి ఇండియా ఆమోదం

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, ఆగస్టు 24—

సూడాన్ భవితవ్యం నిర్ణయించే రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల పర్యవేక్షణకు నియమించబడే ఏడు రాజ్యాల అంతర్జాతీయ పర్యవేక్షక సంఘంలో సభ్యత్వానికి ఇండియా అంగీకరించినట్లు నేడిక్కడ తెలియవచ్చింది.

ఆ [illegible], న్యూఢిల్లీకి యింతవరకు ఈ సందర్భంలో ఆహ్వానం అందలేదు.

బ్రిటన్, ఈజిప్టుల గాని, సూడాన్ గాని ఈ పర్యవేక్షక సంఘంలో లేక పోవడం, అవి ఏడున్నూ తటస్థ రాజ్యాలే అయి వుండడం గమనార్హమని చెప్పవచ్చు.

సూడాన్‌లోని వేర్వేరు పక్షముల నాయకులను, ఉద్యోగులను ఆహ్వానించి వుండడం నుంచే ఇండియాపట్ల సూడాన్‌కు ఎంత సద్భావమున్నదీ, ఎంతవరకు ఇండియాపై ఆధారపడగోరుతున్నదీ తేటపడుతున్నది.

సూడాన్‌లో యిప్పటికి ముఖ్యోద్యోగాలు నిర్వహిస్తున్న భారతీయులలో శ్రీ వి. నరహరిరావుగారు (సూడాన్ ఆర్థికమంత్రి వర్గం సలహాదారు), ఆర్. వి. సోని (సూడాన్ హైకోర్టు అప్పీలెట్ జడ్జి), మిస్టర్ వి. ఎం. [illegible], మిస్టర్ కె. ఆర్. (బ్యాంకింగ్, కరెన్సీ కంట్రోలర్) వుంది. వీరుకాక త్వరలోనే పెక్కుమంది ఇంజనీర్లు, వైద్యులు కూడా అక్కడకు వెళ్ళనున్నారు.

ఈజిప్టు ప్రధానితో సర్ నాక్స్ హెల్మ్ చర్చ

సూడాన్ గవర్నర్-జనరల్

కైరో, ఆగస్టు 24—ఈజిప్టు ప్రధాని కర్నల్ నాజర్‌తోను, సూడాన్ వ్యవహారాలపై ఈజిప్షియన్ ప్రభుత్వం మంత్రి మేజర్ సలీంతోను తాము జరిపిన చర్చలు మిక్కిలి ఫలప్రదంగా వున్నవని, నేటిరాత్రి తాము ఖార్టూముకు వెళుతున్నానని సూడాన్ గవర్నర్-జనరల్ సర్ నాక్స్ హెల్మ్ నేడు పత్రికా ప్రతినిధులతో అన్నారు.

"మేము అన్ని సంగతులు మాట్లాడుకున్నాము. మా సంభాషణలు అత్యంత సామరస్య పూర్వకంగా కొనసాగినవి. ప్రస్తుతం ఎదుర్కొంటున్న చిక్కులను సూడాన్ అధిగమించేటట్లు చెయ్యడం, ఆంగ్లో ఈజిప్షియన్ ఒడంబడికను అందరం కలిసి అమలు జరపడం - యిదే మా లక్ష్యం. ఈజిప్టు ఈ వారాంతంలో ప్రకటించిన విధంగా రక్షణ సూడాన్‌కు సైన్యాలను పంపడం అవసరం కాదనే నేను భావిస్తున్నాను. సూడాన్ [illegible] అక్కడ శాంతిభద్రతలను నెలకొల్పగలదనే నేను విశ్వసిస్తున్నాను" అని కూడా సర్ నాక్స్ హెల్మ్ అన్నారు.

సూడాన్‌లో బ్రిటిష్, ఈజిప్షియన్ సేనలు

నవంబర్ 9 నాటికి ఉపసంహరణ

లండన్, ఆగస్టు 24—సూడాన్ నుంచి బ్రిటిష్, ఈజిప్షియన్ సైన్యాలు నవంబర్ 9 వ తేదీనాటికి ఉపసంహరించబడగలవని బ్రిటిష్ విదేశాంగ కార్యాలయోద్యోగులు నేడు ధ్రువపరుస్తున్నారు.

సిరియన్ ప్రభుత్వం రాజీనామా

కొత్త అధ్యక్షునకు అందజేయవలసిందని సూచన

లండన్, ఆగస్టు 23—సిరియన్ మంత్రివర్గం అధ్యక్షపదవినుంచి విరమించుకొంటున్న హాషెం ఎల్ అటాస్సీకి నేడు రాజీనామాను అందజేసింది.

ఈ రాజీనామాను అంగీకరించడానికి ఆయన నిరాకరించారు.

అధికారంలో ఇంకా వుంటూ గత గురువారంనాడు కొత్త అధ్యక్షునిగా ఎన్నికొనబడిన షుక్రి ఎల్. కౌట్లీకి రాజీనామాను అందజేయవలసిందని ఆయన ఆదేశించారు.

షుక్రి ఎల్ కౌట్లీ సెప్టెంబర్ ఆరవ తేదీని కొత్త అధ్యక్షపదవిని స్వీకరిస్తారు.

భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోను 1955 సెప్టెంబర్‌లో 25 జాతీయ [illegible] శిబిరాలు నిర్వహించబడతాయి.

ప్రెస్ కమిషన్ సభ్యుల ఆరోపణలు

ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుని ఖండన

న్యూఢిల్లీ, ఆగస్టు 24—ప్రెస్ కమిషన్ నివేదికపై యిటీవల లోక్‌సభలో చర్చ జరిగినప్పుడు శ్రీ టి. ఎన్. సింగ్, శ్రీ జైపాల్ సింగులు పేర్కొన్న కొన్ని విషయాలను ఖండిస్తూ ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడు శ్రీ దేవదాస్ గాంధీ నేడొక ప్రకటన చేశారు.

ఆయన యింకా యిలా అన్నారు:

"ఆగస్టు 20 వ తేదీ శనివారంనాడు శ్రీ టి. ఎన్. సింగ్ తన ప్రసంగంలో ఈ విధంగా పేర్కొన్నారు:—'ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంస్థ యిప్పటి అధ్యక్షుడు "హెచ్చరిక" అని ఒక కరపత్రం ప్రకటించి సర్క్యులేట్ చేశారు. నేను ప్రెస్ కమిషన్‌లో సభ్యుడను. చివరకు ఆయనను తిరిగి పిలుస్తామని మేము (ప్రెస్ కమిషన్) వాగ్దానం చేసినట్లు రికార్డులో ఎక్కడాలేదు. "నన్ను మరొకసారి పిలవాలని కోరుతున్నాను" అని ఆయనే చెప్పారు. అనేకమందివద్దనుంచి మేము సాక్ష్యం తీసుకోవలసివున్నది. ఆయనవ్వరు ఒక వ్యక్తి వల్ల పక్షపాతం చూపి, ఆయననే మరుమారు పిలవవలసిన అవసరం ఏమున్నది?'

ఆయన ఉదాహరించిన కరపత్రాన్ని ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుని హోదాలో నేనే జారీ చేశాను. ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా నిర్వహణలోని అవకతవకలను గురించి ప్రెస్‌కమిషన్ నివేదికలో చర్చించబడింది. ఆ అవకతవకలను సరిదిద్దడానికి ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా కూడా కృషిచేసిందని, ప్రెస్ కమిషన్‌కు మరికొంత వ్యవధి వుండివుంటే ఈ విషయాన్ని పరిశీలించి, గ్రహించగలిగేదని, నన్ను మరొకసారి పిలవవచ్చునని కమిషన్ ఆశించినప్పటికీ వ్యవధిలేక పిలవలేదని నేను ఆ కరపత్రంలో వివరించాను.

"1953 అక్టోబర్ 28 వ తేదీన జరిగిన ఇంటర్వ్యూను ఆధారం చేసికొనే నేను పై విధంగా పేర్కొన్నాను. ఆ యింటర్వ్యూ ముగిసేటప్పుడు, అధ్యక్షుడు శ్రీ రాజాధ్యక్షగారు మాట్లాడుతూ నాతో చర్చించవలసిన పెక్కు విషయాలు యింకా వుండిపోయినవని అన్నారు. బొంబాయిలో కాని మద్రాసులో కాని కమిషన్‌ను మరొకసారి కలిసికోడం సాధ్యపడుతుందా అని తక్కిన సభ్యులు నన్ను ప్రశ్నించారు. ఎప్పుడైనా సిద్ధమేనని నేను చెప్పాను. వాస్తవం యిలా వుండగా శ్రీ టి. ఎన్. సింగ్ సత్యదూరమైన విషయాలన్నీ చెప్పారు.

"ఇక శ్రీ జైపాల్ సింగ్ ఆగస్టు 22 వ తేదీ సోమవారంనాడు చేసిన ప్రసంగంలో నేను సాక్ష్యమివ్వడానికి కమిషన్ వద్దకు

(మిగతా 6 వ పేజీలో)

ప్రపంచ దేశాలలో అంతర్జాతీయ రాజకీయ విద్రోహ సంస్థల ఉనికి

—ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నిరసన

ఫిలడెల్ఫియా, ఆగస్టు 24—

క్రిందటి నెల జెనీవాలో జరిగిన 'శిఖరాగ్ర' సమావేశం న్యాయం, భద్రతల ప్రాతిపదికగా గల సుస్థిర శాంతికి అభిముఖంగా ప్రపంచం పురోగమనానికి చక్కని అవకాశాన్ని సమకూర్చిందని తాను విశ్వసిస్తున్నానని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నేడిక్కడ వివరం చేశారు.

అమెరికన్ బార్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఉపన్యసిస్తూ ఆయన ఇంకా క్రింది విధంగా పేర్కొన్నారు:

"అట్టి శాంతిని మనం సాధించగలమా? సాధించగలమనే నా అభిప్రాయం.

"అమెరికా సుస్థిర శాంతి సాధనకై దీక్షతో కృషి కొనసాగిస్తున్నది. కాని యుద్ధాన్ని నివారించాలనే ఆతురతతో అది వ్యక్తులకు, దేశాలకు రష్యన్లు చేసిన అన్యాయాలను మాత్రం ఆమోదించజాలదు.

"యుద్ధాన్ని నివారించాలనే ఆతురత పరిరంగా ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలు, పొరపాటులు ఇంకా యిలాగే కొనసాగడానికి దోహదం చేయగల ఒడంబడికలు జరగడం అత్యంత సంభవం. అట్టి కొరమాలిన, కూడని ఒడంబడికలలో మనం ఎన్నడూ పాల్గొనరాదు.

జర్మనీ సమస్య

"జర్మనీ విభజనను ఏ విధంగా చూసినా సమర్థించడానికి ఎంతమాత్రం వీలులేదు.

"ఆక్రమిత దేశాలపై ఆధిపత్యాన్ని చలాయించడం కూడా ఇక సమర్థనీయం కాబోదు.

"కాగా, స్వతంత్ర రాజ్యాల పరిహద్దులలో వాటి రాజకీయ వ్యవస్థను కూలద్రోయడానికి, వాటి సిద్ధాంతాల పట్ల ప్రజలకు గల విశ్వాసాన్ని చెదరగొట్టివేయడానికి విద్రోహపుష్టితో ఒక అంతర్జాతీయ రాజకీయ యంత్రాంగం [illegible] అనే సాకుతో కొనసాగుతూ వుండడాన్ని ఎవరూ సహించజాలరు."

సోవియట్ యూనియన్‌ను పేరు పెట్టి చెప్పకుండా, జర్మనీని విభజించి వుంచడం, ప్రపంచంలోని స్వతంత్ర దేశాల ప్రభుత్వాలను కూలద్రోయడానికి ఒక అంతర్జాతీయ రాజకీయ విద్రోహకర యంత్రాంగం పని చేయడం మానవ సత్యాలకు, దేశాల హక్కులకు పూర్తిగా విరుద్ధమని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ప్రకటించారు. ఈ పరిస్థితి [illegible] సందేహం పరిశీలంగా ఏర్పడినట్లేదని ఆయన పేర్కొన్నారు.

ఆయన ఇంకా యిలా వ్యక్తం చేశారు:

"అనేక దేశాలకు అన్యాయం జరుగుతూ, పెద్దఎత్తున మానవ వ్యక్తులు అణచివేయబడుతూ, భయంకరంగా ప్రపంచంలో అనేక ప్రాంతాలలో నిర్మాణాత్మక కృషికి ప్రతిబంధకాలు కల్పించబడుతున్నంతకాలం నిజమైన శాంతి నెలకొనబోదని జెనీవాలో క్రిందటి నెల 'శిఖరాగ్ర' సమావేశంలో అమెరికా స్పష్టంచేసింది. ఇప్పటికీ అదే అమెరికా విశ్వాసాభిప్రాయం.

"జెనీవా సమావేశం మన దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు కూడావారి న్యాయ సమ్మతమైన ఆశయాలు నెరవేర్చుకోడానికి ఒక చక్కని అవకాశాన్ని కల్పించిందని అమెరికా విశ్వసిస్తున్నది.

"ప్రాక్పశ్చిమ రాజ్యకూటాలలో ప్రాచ్యకూటం ఇప్పటికీ, మనుష్యులను కొన్ని ప్రాథమిక స్వత్వాలు, బాధ్యతలుగల వ్యక్తులుగా పరిగణించకుండా మానవుల ఐక్యత సర్వాధికార సమన్వితమైన ప్రభుత్వం అమలు జరిపే [illegible] ద్వారా సాధించబడగలదని హృదయపూర్వకంగానే విశ్వసిస్తున్నది.

"కాగా, అమెరికా మానవుల ఐక్యత ప్రజాస్వామిక ప్రభుత్వం ద్వారా సాధించబడగలదని విశ్వసిస్తున్నది.

"సుస్థిర శాంతి సాధనయే తమ లక్ష్యమనే ఈ ఉభయపక్షాల వాదాలలోను ఏది సరియైనదో ప్రపంచ ప్రజాభిప్రాయం నిర్ణయించవలసి వున్నది."

ఉస్మానియా విశ్వవిద్యాలయం కార్మికులకు, అధికారులకు ఏర్పడిన వివాదాన్ని హైదరాబాద్ రాజప్రముఖ్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ పరిశీలనకు పంపారని హైదరాబాద్ వార్త.

FOR ONE MONTH MORE
EACH GUARANTEED. 3 YEARS.
Both for 28/8

Wrist Watch Jewels fitted, fancy small size with Centre Second & Pocket Watch Railway Regulator
Both together—Rs. 28/8 only
BUT SEPARATELY THEY COST :-
Wrist Watch 25/- & Pocket Watch 13/-
MONEY REFUNDED IF DISAPPROVED
PRIMA WATCH CO. (T/2)
Post Box No. 983, Calcutta 1.

Iris Inks
ఐరిస్ ఇంక్స్
రిసెర్చి కెమికల్ లేబొరేటరీస్,
మద్రాసు-4 — బెంగుళూరు-3

పోస్టులో రు. 1,000/- వరకు హుండీలపై అప్పు తీసుకొనండి. ఇంగ్లీషులో వ్రాయండి.
Mercantile Company of Rajasthan, JAIPUR.



మోడల్ నెం. 26 రు. 13-8-0
జనరల్ కేన్ ఫర్నిచర్ మార్టు,
16/3 ఏ, రాయపేట హైరోడ్,
(పోలీస్ స్టేషన్ సమీపం) మద్రాసు-14.

అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవటం అతిమూత్ర వ్యాధి (DIABETES) అంటారు. ఇది యెంత ఉపద్రవకరమైన వ్యాధి అంటే, దీని పాలబడినవారు ఆరోజు కారోజు మృత్యువుకు ఆసన్నమవుతుంటారు. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి ఎక్కువగా దాహం, ఆకలి తరచుగా చక్కెరతో గాని, లేక చక్కెరలేకుండ గాని, బయలు పెడలటము, దురద మొదలైనవి పినస్ ఫారమ్ అనేక సంవత్సరముల పరిశోధనల ఫలితంగా తయారు కాబడినది. దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యుముఖము నుండి బయటపడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడురోజుల తరువాత మీకు బాగా తేలిక యిస్తుంది. దీనికి పథ్యంలేదు ఇన్ జెక్షన్లు అవసరం లేదు ఇంగ్లీషులో వివరములుగల ఇంగ్లీషు కరపత్రానికి వ్రాయండి: ఉచితంగా పంపెదము. 50 బిళ్ళల బుడ్డి ఖరీదు రు. 6-12-0 లు.
ప్యాకింగు, పోస్టేజి ఉచితము.
పినస్ రిసెర్చి లేబరేటరీ, (A.H.)
పోస్టుబాక్సు నెం. 687, కలకత్తా.

విదేశ పెట్టుబడులను ప్రోత్సహించే విధానం

లోక్ సభలో కంపెనీల బిల్లుపై చర్చలో ఆర్థికమంత్రి శ్రీ దేశ్‌ముఖ్ సమర్థన

(మన విలేకరి) న్యూఢిల్లీ ఆగస్టు 24—

ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ నేడు లోక్ సభలో కంపెనీల బిల్లుపై చర్చలో మాట్లాడుతూ, విదేశ పెట్టుబడుల సమస్యను పార్లమెంటు తిరిగి సాకల్యంగా చర్చించడం ద్వారా ప్రభుత్వం తన విధానాన్ని కొత్తగా ప్రకటించే అవకాశం కలిగించడానికి తన సమ్మతిని తెలియజేశారు. కంపెనీల బిల్లులో విదేశ పెట్టుబడుల ప్రస్తావన లేనందుకు కొందరు సభ్యులు నేడు విమర్శించారు.

విదేశ పెట్టుబడులకు సంబంధించినవల్లాల్ల కొన్ని విదేశాలలో వలె ఇండియాకు లేని మాట నిజమేనని, విదేశీయ కంపెనీలలో దేశీయులకు ఉద్యోగాలు, వాటాల పరిమితికి సంబంధించిన శాసన నిబంధనలు కూడా లేవని ఆర్థిక మంత్రి అంగీకరించారు. ఇలాంటి ఏర్పాటు లేనప్పటికీ, యిందుకు సంబంధించిన సౌకర్యాలను విన్నింటిని పొందుతున్న దేశాలు కూడా కొన్ని కలవని చెప్పారు ఇండియాలోని విదేశ కంపెనీలలో కూడా భారతీయులు పెక్కుమంది డైరెక్టర్లుగాను, ఉద్యోగులుగాను వున్నారని సభవారికి గుర్తు చేశారు. సభ్యులు కోరుతున్న సౌకర్యాలను విదేశ పెట్టుబడులకు ఆటంకం కలిగించకుండానే, శాసనాలు చేయవలసిన అవసరంలేకుండానే పొందవచ్చునని చెప్పారు. ఈ విషయంలో యిప్పటి "అహింసా విధానాన్నే". అంటే మందలించడం, కొంతవత్తిడిచేయడం, సలహా చెప్పడంవంటి పద్ధతులతోనే వ్యవహరిస్తూ వుండాలి కాని శాసనాలు చేయవలసిన అవసరం లేదని కూడా తాను భావిస్తున్నట్టుగా చెప్పారు.

కంపెనీల బిల్లులోని 649 క్లాజులలోను, మొత్తం ఎనిమిదిక్లాజులను బుధవారంనాటికి సభవారు ఆమోదించారు. పదనిర్వచనాలకు సంబంధించిన క్లాజును కూడా కొన్ని విషయాల మినహాయింపుతో ఆమోదించారు.

కంపెనీల బిల్లుపై లోక్ సభలో క్లాజువారీ చర్చను ప్రారంభించాలని ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ మంగళవారంనాడు సభవారిని కోరారు.

కంపెనీల బిల్లులోని పదాల నిర్వచనకు సంబంధించిన క్లాజుకు శ్రీ సి. సి. షా ప్రతిపాదించిన కొన్ని సవరణలను ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ ఆమోదించారు. "అసోసియేట్" అనే పద నిర్వచనాన్ని మరింత కట్టుదిట్టం చేయడానికి ఈ సవరణలుద్దేశించబడినవని అన్నారు. "అసోసియేట్"లను అమ్మకాలకు, కొనడానికి ఏజెంట్లు వగైరాలుగా కంపెనీలలో డైరెక్టర్ల బంధువులను గాని, మేనేజింగ్ ఏజెన్సీ మేనేజరు బంధువులనుగాని నియమించకుండా చేయడానికి ఈ సవరణ అవసరం కాగలదని అన్నారు కుటుంబాలలో సభ్యులు వుంచేనే అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు, మేనత్త మేనమామల బిడలను "బంధువులు"గా ఈ బిల్లు నిబంధనలు పరిగణింప జేయడంలో పరిగణించాలన్న సవరణను కూడా ఆర్థికమంత్రి ప్రతిపాదించారు

బొంబాయి స్వతంత్ర సభ్యుడు శ్రీ తులసీదాస్ కిలాచంద్ పెక్కు సవరణలు ప్రతిపాదించారు. "అసోసియేట్" అన్న పద నిర్వచనం నుంచి "బంధువులు" అనే మాటను మినహాయించాలని ఆయన వాదన బంధువు కావడం నేరమా అని ఆయన ప్రశ్నిస్తూ, వృత్తి వ్యాపారాలకు స్వేచ్ఛను యిస్తున్న రాజ్యాంగ నిబంధనలకు ఈ నిర్వచనాలు విరుద్ధంగా కలవని విమర్శించారు. "ప్రభుత్వంలో పని చేయడంలో బంధుత్వాలకు నిషేధం లేనప్పుడు, ప్రయివేటు వ్యాపారంలో మాత్రం నిషేధం ఎందుకు వుండాలి" అని ప్రశ్నించారు దేశంలో 30 వేల కంపెనీలు కలవని, వాటిలో వున్న "బంధువులను" యిలా నిషేధించడం వల్ల కంపెనీలకు విపరీతమైన నష్టం కలుగుతుందని. చివరకు ఈ బిల్లు "లాయర్లకు లాభించేది"గా తయారు కాగలదని అన్నారు.

అంతట చర్చ బుధవారానికి వాయిదా పడింది బుధవారంనాటి సమావేశంలో మద్రాసు కాంగ్రెసు సభ్యుడు శ్రీ అవినాశలింగం చెట్టియార్ మాట్లాడుతూ, బంధువుల విషయంలో యిలాంటి నిషేధం లేకపోతే లాభంలేదని, కొన్ని రకాల లోపాయికారీ వ్యవహారాలను ఈ విధంగా అరికట్టవచ్చునని చిత్తశుద్ధికలిగిన కొందరు మేనేజింగ్ ఏజెంట్లు అంగీకరిస్తున్నారని అన్నారు. మేనేజింగ్ ఏజెంట్లకు బంధువులు కాకుండావున్న, మేనేజర్ల బంధువులకు ఈ నిషేధం వుండరాదని సూచించారు.

శ్రీ సి. సి. షా (కాంగ్రెసు-సౌరాష్ట్ర) "అసోసియేట్లు" అన్న పద నిర్వచనంలో 'బంధువులను' కూడా చేర్చవలసినదేనని అన్నారు. వ్యాపారం చేయడంలో అనేకమంది పరాయివారిని నమ్మవలసివుంటుందనే విషయాన్ని విస్మరించరాదని చెప్పారు. శ్రీ ఎన్. సి. నరవానీ (కాంగ్రెసు-సౌరాష్ట్ర) ఈ నిబంధనలను గురించి ఆందోళన చెందవలసిన దేమీలేదని అన్నారు. శ్రీ ఎన్. సి. చటర్జీ (హిందూమహాసభ-బెంగాల్) "బంధువుల"ను కూడా చేర్చే విషయంలో ప్రభుత్వం సవరణను సమర్థించారు. కాలానుగుణ్యంగా ప్రయివేటు పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే యిలాంటి కట్టుదిట్టాలు అవసరమని వాదించారు. శ్రీ అశోక మెహతా (పి. ఎస్ పి. మధ్య ప్రదేశ్) ఈ ఏర్పాటులో రాజ్యాంగ విరుద్ధమైన దేమీలేదని అన్నారు. శ్రీ కె. కె బసు (కమ్యూనిస్టు, బెంగాలు) బంధువుల ద్వారా కంపెనీలలో ఎంతగానో మోసాలు జరుగుతున్నందు నేయిలాంటి నిబంధన అవసరమైనదని అన్నారు, వ్యాపార స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు కలవనే విషయాన్ని విస్మరించరాదని చెప్పారు. శ్రీ యు. యం. త్రివేది (జనసంఘం, రాజస్థాన్) పరాయివారిని నమ్మడం సులభంకాదు కనక బంధువులను ఈ విధంగా వ్యాపారులకు దూరం చేయడం తగదని అన్నారు. ప్రభుత్వంలో మాత్రం బంధువులు వుండడం లేదా అని ప్రశ్నించారు శ్రీ ఎస్. ఎస్. మోరే (స్వతంత్ర బొంబాయి) వర్గరహితమైన సమాజస్థాపనకు ముందు వర్గరహితమైన కంపెనీలను నెలకొల్పజేయాలని కోరారు శ్రీ బి పి ఝున్ ఝున్ వాలా (కాంగ్రెసు బీహారు) బంధువులను మినహాయింపు చేయవలసిన దేనని అన్నారు

చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం చెబుతూ, "బినామీదార్లు" రకరకాలుగా వాణిజ్యరంగంలో వుండగలరని, వారిని పట్టుకొనడానికే ఈ ఏర్పాట్లు జరుగుతున్నవని అన్నారు. "బంధువుల" మినహాయింపును గురించి వర్తక వాణిజ్యవర్గాలు చేస్తున్న విమర్శను బట్టి చూసినా, దీనికెంత ప్రాధాన్యత కలదో అర్థంచేసుకొనవచ్చునని అన్నారు. గవర్నమెంటు ఉద్యోగులలో కూడా "బంధువులు" వున్నప్పటికీ, పబ్లిక్ సర్వీసు కమిషన్ అనేది వున్నదనే విషయం గుర్తించాలని, అలాగే కంపెనీల విషయంలో కూడా కొన్ని నిబంధనలు నిర్బంధాలు చేయడం అవసరమైనదని చెప్పారు.

విదేశ కంపెనీల డైరెక్టర్లలో కొంతమంది తప్పనిసరిగా భారతీయులు వుండేటట్లు చూడాలనే వాదనకు సమాధానం చెబుతూ, ఈ విషయంలో తమకూ ప్రతిపక్షంవారికీ మధ్య అనేక అభిప్రాయాలు వున్నమాట అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. విదేశ పెట్టుబడుల సమస్యపై ప్రభుత్వం తన విధానాన్ని కొత్తగా ప్రకటించడానికి అనువుగా ఎప్పుడో ఒకప్పుడు సభవారు చర్చించడం మంచిదని తాను భావిస్తున్నానని అన్నారు. విదేశ కంపెనీలకు సంబంధించిన అంకెలను పరిశీలించినప్పుడు, శాసనాల అవసరం లేకుండా కొన్ని మార్పులు సంభవిస్తున్నట్లు కనిపించగలదని, ఈ మార్పులు విదేశ పెట్టుబడులకు ఆందోళన కలిగించకుండా వస్తున్నవని అంటూ, యిందులో "అహింసా విధాన" ఫలితమేనని కూడా ఆర్థికమంత్రి అన్నారు

చివరకు 10వ క్లాజులో కోరం అధికారాలకు సంబంధించిన ఒక సవరణను శ్రీ త్రివేది ప్రతిపాదించగా ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ ఆమోదించారు అంతట ఒక సబ్-క్లాజు మినహా రెండునుంచి పదివరకు వున్న క్లాజులను ప్రభుత్వం సవరణలతో సభవారు ఆమోదించారు

ఆ తరువాత 11 నుంచి 67 వరకు వున్న క్లాజులపై చర్చ ప్రారంభమైనది: కంపెనీల "ఇన్ కార్పొరేషన్," అందుకు చెందిన యితర విషయాలకు యివి సంబంధించి వున్నవి. వీటికి మొత్తం ఏడు సవరణలను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. శ్రీ తులసీదాస్ కిలాచంద్, శ్రీ ఝున్ ఝున్ వాలా మరికొన్ని సవరణలు ప్రతిపాదించారు

వీనిపై జరిగిన చర్చలో శ్రీ తులసీదాస్ కిలాచంద్ శ్రీ త్రివేది, శ్రీ ఎస్. ఎస్. మోరే, శ్రీ ఝున్ ఝున్ వాలా, శ్రీ కె. కె బసు, పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ గార్లు పాల్గొన్నారు చర్చ పూర్తికాకముందే సమావేశం రేపటికి వాయిదా పడింది.

బ్రిటిష్ పెయింట్స్ వారి
మూరూస్
పేస్ట్ డిస్టెంపర్
★ నూనె మిశ్రమం
★ ఆరోగ్యప్రదమైనది
★ కడగవచ్చు

బ్రిటిష్ పెయింట్ (ఇండియా) లిమిటెడ్.,
271, ప్రకాశం రోడ్,
బెజవాడ.
PSBP-16

ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల యందును సేల్సు డిపోలు గలవు.

శ్రేష్ఠమైనది—గ్యారంటీ గలది
రోజాపుష్పం
మార్కు
అగ్గిపెట్టెలనే
కొనండి.

తయారు చేయువారు :
1. రోజ్ ది కింగ్ మాచ్ ఫ్యాక్టరి, కోవిల్ పట్టి.
2. న్యూ ఇండియా మాచ్ ఫ్యాక్టరి, కోవిల్ పట్టి.

'జాతీయ పతాకంపట్ల న్యూనత చూపలేదు'

పాట్నా విద్యార్థుల ప్రకటన

న్యూఢిల్లీ ఆగస్టు 24 — పాట్నాలో యిటీవల జరిగిన అలరులను గురించి విద్యార్థుల అభిప్రాయాలను గురించి, పార్లమెంటు సభ్యులకు తెలియజెప్పే నిమిత్తం ప్రస్తుతం ఇక్కడకు వచ్చిన పాట్నా విద్యార్థి కార్యాచరణ సంఘం తాలూకు ప్రతినిధివర్గం నేడొక ప్రకటన చేస్తూ, పాట్నా విద్యార్థులు జాతీయ పతాకాన్ని పూడలాగి తగులబెట్టారనే వార్తను ఖండించారు

ఈ విషయమై పండిట్ నెహ్రూ చేసిన ప్రకటనపై వారు వ్యాఖ్యానిస్తూ. కొన్ని వర్గాల వారు పండిట్ నెహ్రూకు ఈ విషయమై సత్యదూరమైన సమాచారం అందజేశారని. బీహారులో జరిగిన దారుణ సంఘటనలను కప్పిపుచ్చే నిమిత్తం వీరు విద్యార్థులపై అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు.

"భూదానోద్యమాన్ని ఫలప్రదం చెయ్యండి"

ప్రెసిడెంటు ప్రసాద్ ప్రబోధం

తిరుపతి (కోరాపుట్ జిల్లా) ఆగస్టు 22— భూదానోద్యమం గ్రామదానంగా పరిణమించడం ఆశ్చర్యకరమైన కొత్త విషయమని, గ్రామదానోద్యమం ఫలప్రదమైనచో, భారత ప్రజల జీవితంలో గొప్ప మార్పులు కలుగగలవని, దాని ప్రభావం యితర దేశాలపై కూడా పడగలదని ఇండియా ప్రెసిడెంటు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నిన్న యిక్కడ చెప్పారు

ప్రెసిడెంటు రాజేంద్రప్రసాద్ ఆచార్య వినోబాభావేను కలుసుకొనగోరి శనివారంనాడు ఢిల్లీకి వెడుతూ ఇక్కడ దిగారు.

నిన్నరాత్రి డాక్టర్ ప్రసాద్ రాగానే ఆయన ఆచార్య భావేతో గంట సేపు చర్చ జరిపారు పిమ్మట ఆయన రాయపూరు మీదుగా ఢిల్లీకి వెళ్ళారు.

'బ్రిటిష్ రాజనీతిజ్ఞతకు గోవా సమస్య అగ్నిపరీక్ష'

—లండన్ వర్గాల భావన

("ఆంధ్రపత్రిక" లండన్ కార్యాలయంనుంచి) లండన్, ఆగస్టు 23—

బ్రిటిష్ వారి రాజనీతిజ్ఞతకు గోవా సమస్య అగ్నిపరీక్షగా మారినట్లు యిక్కడి పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రపంచ ప్రజలందరకు - ప్రస్తుతం వలస పాలనలో వున్నవారికి కూడా ఎప్పుడో ఒకప్పుడు స్వయం నిర్ణయాధికార మివ్వవలసిందేనని తాము విశ్వసిస్తున్నట్లు టోరీలు చెబుతూ వుండే దానిలో ఎంతవరకు నిజమున్నదో ఈ గోవాసమస్య సందర్భంలో భారతప్రజలు నిర్ణయించనున్నారు. పోర్చుగీస్ ఇంపీరియలిజమును బ్రిటిష్ ప్రభుత్వం సమర్థిస్తున్నంతవరకు ఇది పాత బూటకంగానే పరిగణించబడుతుంది

అంతేకాక, గోవాలో పోర్చుగీస్ పోలీసు పాలనను గురించి బ్రిటిష్ ప్రజలను చీకటిలో వుంచడం టోరీ ప్రదరకులకు యిక సాధ్యంకావడం లేదు. ఇప్పటివరకు మాత్రం వారు గోవావల్ల ఇండియా వైఖరిని వక్రంగానే చిత్రిస్తూ వచ్చారు

"డెయిలీ టెలిగ్రాఫ్" పత్రిక విలేకరి పాన్ జిమ్ నుంచి, గోవాలో 1928 తర్వాత తొలిసారి జరిగిన "ప్రజా ప్రతినిధుల ఎన్నిక"ను గురించి కింది విధంగా తెలియజేశాడు :—

"గోవాలో నేడు ప్రజాస్వామ్యంగా చెలామణీ అవుతున్నది కేవలం తద్విరుద్ధమైనది నూతన రాజ్యాంగం ప్రకారం 11 మంది అభ్యర్థులను సరాసరి వోటు ద్వారా ఎన్నుకోవలసి వున్నది. అంటే ఈ 11 స్థానాలకు పోటీ జరగవలసి వున్నది. కాని, వాస్తవానికి డయ్యూలో ఒకే ఒక స్థానానికి మాత్రమే ఈ విధమైన పోటీ జరుగుతున్నది ఆరు లక్షల మందికి పైగా వున్న జనాభాలో దాదాపు 40,000 మంది మాత్రమే వోటర్లుగా తమ పేర్లు నమోదు చేయించుకొన్నారు."

ప్రజలకు ఈ ఎన్నికలపట్ల ఏల ఉత్సాహం లేదో "వందే అబ్జర్వర్" పత్రిక విలేకరి కింది విధంగా తెలియజేశాడు:—

"గోవాపై ఇండియా తిరిగి అహింసాత్మక సమరం ప్రారంభించినందుకు గోవన్ లే హర్షిస్తున్నారు. నేను గోవాలో వుండగా ప్రజలు నా వద్దకు వచ్చి, ఇండియాకు అనుకూలంగా మాట్లాడారు. కొంతమంది బోర్చుగీసు బాడ్జీలు ధరించి కూడా ఆ విధంగా ప్రసంగించారు. గోవాలో ప్రజాస్వామ్యం లేదు. "హెబియస్ కార్పస్" దరఖాస్తులు పెట్టుకొనే అవకాశం లేదు. ఎక్కడ చూచినా పోలీసు గూఢచారులే.

"అధికారుల తరఫున ప్రచారం చేసేవారు, కొంతమంది ధనికులు తప్ప ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడినవారెవ్వరూ లేరు గోవాలో నూటికి 60 వంతుల వరకుగల హిందువులపై దమననీతి ప్రయోగించబడుతున్నది ఇండియాలో విలీకరణకు ముఖ్యంగా ప్రసంగించడానికి వీలులేకుండా వారి నోరు నొక్కుతారు.

"ఇండియా ఆర్థికాభివృద్ధిని చూసి, గోవాలోని క్రైస్తవులు కూడా ఇండియాలో విలీనీకరణకు సుముఖులౌతున్నారు గోవా జనాభాలో వీరు నూటికి 37 వంతులమంది వరకు వుంటారు ఇండియా ఆర్థికంగా తెస్తున్న వొత్తిడిలో ధర్మాధర్మాలను గురించి వారు పట్టించుకోడం లేదు పోర్చుగీస్ వారిలో వారికి అభిమానంతో కూడిన అనుబంధమేమీ లేదు ఇతర విషయాలకంటే, తమ ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ గోవన్లు పోర్చుగలీ వైదొలగాలని కోరుతున్నారు "కాని, మేము పిరికివారము మేము తిరుగుబాటు చెయ్యలేము భారతీయులే మా విముక్తిని సాధించాలి" అని చెప్పారు.

లండన్ లో ప్రదర్శనలు

లండన్, ఆగస్టు 23— ఇక్కడి పోర్చుగీస్ రాయబారి కార్యాలయం ముందు ఇద్దరేసి చొప్పున నిశ్శబ్దంగా ప్రదర్శనలు జరిపే కార్యక్రమం ఈ వారమంతా సాగుతున్నదని లండన్ లోని గోవా విమోచన సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు

పోర్చుగీస్ ఇంపీరియలిజమ్: పెకింగ్ సభలో ఖండన

హాంగ్ కాంగ్, ఆగస్టు 23:— గోవా ఇండియాలో విలీనం కావాలని కోరుతూ పెకింగ్ లో నేడు దాదాపు 5,000 మంది ప్రజలు విన్యాసాలు జరిపినట్లు పెకింగ్ రేడియో ప్రకటించింది పెకింగ్ లో ఇండియా రాయబారి శ్రీ ఎన్. రాఘవన్ వీటికి హాజరైనారు

చైనా-ఇండియా మైత్రీసంఘం అధ్యక్షుడు మిస్టర్ టింగ్ హిసిలిన్ ఆ సందర్భంలో ప్రసంగిస్తూ "పోర్చుగీసు కలోనియలిస్టులు చరిత్రగతిని గుర్తించక, ప్రజాశక్తిని గ్రహించక శాంతికాముకులైన భారతీయులను చిత్రవధ చేస్తున్నారు. కలోనియలిస్టుల కిరాతక చర్యలు మానవధర్మానికి విరుద్ధమైనవి ఆసియా ప్రజలను రెచ్చగొట్టడానికి అవి ఉద్దేశించబడినవ"ని నొక్కి చెప్పారు.

ఇండియా నావలకు రక్షణ

భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి

బొంబాయి, ఆగస్టు 23— అంజ్ దేవ్ దీవం చుట్టుపట్ల చేపలుపట్టుకొనే నావలను స్వాధీనం చేసుకోవలసిందని పోర్చుగీసు ప్రభుత్వం ఆదేశించిన కారణంగా కార్వారీకు అభిముఖంగా అరేబియా సముద్రంలో చేపలు పట్టుకొనే పడవలకు పూర్తిరక్షణ యివ్వవలసిందిగా భారత ప్రభుత్వానికి బొంబాయి వాటర్ ఫర్కర్స్ యూనియన్ నేడు విజ్ఞప్తి చేసింది

అంజ్ దేవ్ ద్వీప పరిసరాలలో భారత నౌకాదళం గస్తీ ఏర్పాటు చెయ్యవలసిందిగా కూడా కోరింది.

"సత్యాగ్రహాన్ని ఇంకా కొనసాగించండి"

బొంబాయి, ఆగస్టు 24— గోవాలో శాంతియుత సత్యాగ్రహం ఇంకా కొనసాగితీరవలెనని గోవా నేషనల్ యూనియన్ అధ్యక్షుడు శ్రీ జె ఎమ్. డిసౌజ నేడు ఒక ప్రకటన చేశాడు.

గోవనులకు భారతీయుల నైతిక ఆర్థిక సహాయ మొనగూర్చవలసిన అవశ్యకత ఎంతైనా కలదని ఆయన నొక్కి చెప్పాడు.

నిర్బంధంగా ప్లెబిసైట్

కాశ్మీర్ లో అసంభవమని బక్షీ స్పష్టీకరణ

శ్రీనగర్, ఆగస్టు 24— కాశ్మీర్ ప్రధాని బక్షీ ఘులాం మహమ్మద్ నిన్న ఇక్కడికి 16 మైళ్ళ దూరం వున్న ముగం గ్రామంలో జరిగిన రైతు సభలో ప్రసంగిస్తూ, కాశ్మీర్ రాజ్యాంగ నిర్మాణసభ ప్రజా ప్రాతినిధ్యం వహించదని అన్నవారు, అంటున్నవారు రాజ్యాంగ నిర్మాణసభ నుంచి వైదొలగాలని హెచ్చరించాడు.

ఈ నాయకమ్మన్యులు తాము అధికారంలో లేరు గనుకనే రాజ్యాంగ నిర్మాణసభ ప్రజాప్రాతినిధ్యం వహించదని మొండి వాదన చేస్తున్నారని అన్నాడు

"కాశ్మీర్ లో ప్లెబిసైట్ ఎన్నటికీ, ఎప్పటికీ ఏమి జరిగినా సరే- జరగదు కాశ్మీరీయులు భారతదేశంతో తమకు గల సంబంధాన్ని పెక్కుసార్లు స్వేచ్ఛగా ప్రకటించారు గనుక వెలుపలివారుగాని, రాష్ట్రంలోని వారుగాని ప్లెబిసైట్ ను నిర్బంధించలేరు" అని ఆయన నిశ్చితంగా చెప్పాడు.

పాకిస్తాన్ ఆధీనంలో వున్న కాశ్మీర్ పరిస్థితిని ఆయన ప్రస్తావించి అక్కడి పరిస్థితిని చూడడానికి స్వయంగా ప్రజలు వెళ్ళాలని, అక్కడ ఆలి, తిండి, గుడ్డల కరువు తాండవమాడుతున్న దని అన్నాడు.

కర్నూలు, ఆగస్టు 21— శ్రీకాకుళం తాలూకాలోని సీతానగరం అనుకుంట కుడికాల్వ కింద స్వాధీనం చేసుకొనగల భూమి ఎనిమిది ఎకరాల వరకు వుంటుందని తెలుస్తున్నది.

రేడియో

(ఆగస్టు 27, శనివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా), 7-15 మద్రాస్ బి వలె. 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మద్రాస్ బి వలె; 1-30 మద్రాస్ ఏ వలె; 1-40 (హిం. తె. వా); 4-0 వనితావాణి – వాచికాభినయము : కన్నరాగ భార సందేశఘట్టం- (వి); ద్రౌపది : అప్పుడది ఇంటిలో రోగులకుపచారం డాక్టర్ ప్రసంగం: చెప్తే వింటారా? జాతీయ గతాకను; సాయంత్రం 5-30 టి. జి. ఎస్. వీరరాఘవాచారి (గా): 6-0 ఉభయకుశలోపరి శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 6-10 (రి); 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం — విశేషాలేమిటి? ఇంద్రజాలిక (మల్లవరపు విశ్వేశ్వరరావు) కావ్యగానం: రెండవ సంచవర్ష నిడాళిక: నిటివనతులు, విద్యుచ్ఛక్తి—ప్రసంగం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా) 7-15 గ్రామస్థుల కార్యక్రమం – మా భాన; నాటిక–రచన : బి. హెచ్. అనంతకృష్ణ: మూర్తి; 7-30 (రి); 8-0 టి. జి. ఎస్. వీరరాఘవాచారి(గా); 8-30 లయచిత్రం; 9-0 (ఆం.వా); 9-15 ప్రసంగం (ఆం); 9-30 అఖిలభారత సంగీత కార్యక్రమం (ఢిల్లీ నుండి రిలే); శాస్త్రీయ సంగీతం; ఎమ్. ఎ. కల్యాణకృష్ణ భాగవతర్ (వీ); 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-30 నాగర్ కోయిల్ ఎస్. గణేశన్ (గా); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మహిళామండలి – యువతీ సమావేశం; చర్చ; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-15 పద్మా స్వామినాధన్; 2-45 (రి); సాయంత్రం 5-30 కమలా నాగనాధన్ (వ); 6-0 (ఆం. వా) – స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు(ఆం); 6-25 ఎ. లక్ష్మి; 7-45 రామస్వామిదీక్షితర్ రాగతాళమాలిక: శీర్కాళి ఎస్. గోవిందరాజన్, ఎస్. నరసింహులు- నిర్వహణ : టి. ఎస్. స్వామినాధపిళ్లై; 8-0 (రి); 8-15 తేదియూర్ ఆర్. నారాయణస్వామి; 9-0 (ఆం. వా); 9-15 భక్తధ్రువ—కథాకాలక్షేపం; 10-0(రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-15 (రి); 7-30 బాలానంద – నిర్వహణ: న్యాపతి కామేశ్వరి; మధ్యాహ్నం 1-0 (న్యూ. రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసుడు (వీ); 4-0 పిల్లల కార్యక్రమం (ఆం); 4-30 (రి); సాయంత్రం 6-15 ప్రాంతీయవార్తలు; 6-25 (న్యూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 స్థలపురాణం : కాళహస్తి మహాత్మ్యం—ప్రసంగం: టి. కోదండరామయ్య; 9-15 విజయవాడ వలె; 9-30 అఖిలభారత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ : 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 ఎస్. సరోజా రాఘవన్; 7-45 గీత్; 8-0 (ఆం. హిం. వా); 8-30 భజన్; 8-45 ఖయాల్; మధ్యాహ్నం 12-30 (రి); 1-0 కె. సావిత్రి; 1-30 (రి); 1-50 (తె. వా); సాయంత్రం 5-30 గీతావళి: జి. యాదయ్యాచారి; 5-45 పి. హెచ్. రామరాజు. బృందం (భజనగోష్ఠి: 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ—భజనగోష్ఠి : పి. హెచ్. రామరాజు, బృందం; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ-సామాజికాభివృద్ధి కార్యక్రమాలు : ప్రజాసహకారం — ప్రసంగం; వ్యవసాయదారులనుండి ఈ వారపులేఖ్య విశేషాలు; 8-0 ప్రసంగం (ఆం); 8-15 (గీత్, ఘజల్) 8-30 (భజన్, గీత్); 8-45 ఘజల్, గీత్; 9-0 (ఆం. ఉ. వా); 9-30 అఖిలభారత కార్యక్రమం (ఢిల్లీనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

వ్యవసాయ కూలీల వేతనాలు

రాష్ట్రానికొక విధంగా

న్యూఢిల్లీ, ఆగస్టు 24 — 1952 జూలైలో పెప్సూ రాష్ట్రంలో పొలం పనిచేసే మగ కూలీలకు రోజుకు 2-0-0 రూపాయలు చొప్పున, ఆడకూలీలకు రోజుకు 1-8-0 చొప్పున కూలీ ఇవ్వబడుతూవచ్చింది. మద్రాసు రాష్ట్రంలో కోయంబత్తూరు జిల్లాలో మగకూలీలకు రోజుకు 1-4-0, ఆడకూలీలకు రోజుకు 0-12-0, పశ్చిమ బెంగాలులో మగకూలీలకు 1-12-0, ఆడకూలీలకు 1-4-0 వింధ్య ప్రదేశ్ లో మగవారికి 1-0-0 ఆడవారికి 0-12-0 చొప్పున కూలీ ఇవ్వబడుతూ వచ్చింది. కాగా, పెప్సూలో వడ్రంగులు, కంసాలులు మొదలైన నిపుణులైన కార్మికులకు రోజుకు 4 రూపాయల నుంచి 5 రూపాయల వరకూన్నూ, మద్రాసు రాష్ట్రంలో 2 రూపాయల నుంచి 3 రూపాయల వరకున్నూ కూలీ గిట్టింది భారత ప్రభుత్వ ఆహార వ్యవసాయశాఖ ఆర్థిక సంఖ్యాశాస్త్ర కార్యాలయంవారు ఇండియాలో వ్యవసాయ కూలీల వేతనాలు అనే శీర్షికలో ప్రచురించిన ఒకకరపత్రంనుంచి ఈ వివరాలు ఉదాహరించబడాయి

కుటుంబ నియంత్రణ విధానంలో వైద్యులకు, సంఘ సేవకులకు, ఆరోగ్యశాఖా సిబ్బందికి శిక్షణ యివ్వడానికి ఢిల్లీలో ఒక శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పడానికి నిర్ణయించబడింది ఆ కేంద్రం నిర్వహణకు ఈ సంవత్సరం బడ్జెటులో రెండున్నర లక్షల రూపాయలు కేటాయించబడింది ఆ కేంద్ర నిర్వాహణాధికారి కూడా నియమించబడాడు దానికి భవనాన్ని, సిబ్బందిని, సేకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రజాదరణలో ప్రథమ స్థానము
ఇందుకు కారణము
శ్రేష్ఠతలోని ప్రథమ స్థానము



రుచికి, నాణ్యమునకు పూచీగలది
వివిధరకాల్లో లభించును
లిల్లీ బిస్కెట్ కంపెనీ లిమిటెడ్, కలకత్తా-4

మీపళ్లను ఎక్కువ భద్రంగా రక్షిస్తుంది!
త్రివిధ ముళ్లైన చర్యలు!
మీ పళ్లకు బాధలేకుండా చేసుకోడానికి మీరు నిజంగా మంచి టూత్ బ్రష్— కాల్గేట్ వారు తయారు చేసిన నైలాన్ టూత్ బ్రష్ వాడండి! అది పూర్ణంగా మీ పళ్లను రక్షించగలగడానికి కారణాలు—
• త్రివిధములైన చర్యలు—కుదుళ్లకుపోయి శుభ్రంగా చేసి, చిగుళ్లను గట్టిపరుస్తుంది.
• అది సీలువేయబడివున్న ప్లాస్టిక్ గొట్టములో ఆరోగ్యప్రదంగా వుంటుంది.
• పళ్లను లోపల, వెలుపల బాగా తేలికగా శుభ్ర పరచగలదు.
• మృదువుగా మెరుగు పెట్టుతుంది... సున్నితమైన ఎనామెల్ ను ఎగుర గొట్టదు.

కాల్గేట్ టూత్ బ్రష్ డీలక్స్
పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు
హార్డ్-మీడియం-సాఫ్ట్
ఆరోగ్యప్రదమైన ప్లాస్టిక్ పెట్టెలో

లివర్లుసరిగా పనిచేయక పోతే డాక్టర్లు బైకొలేట్సు సిఫారసు చేస్తారు.
BI-COLATES
IDEAL LIVER STIMULANT
Make sure seal is unbroken

మద్రాసులో వున్నపుడు
మీరు
హోటల్ ఎయిర్ లైన్స్
మౌంట్ రోడ్డు
(ఇండియన్ ఎయిర్ లైన్స్ బుకింగ్ ఆఫీస్ ఎదుట)
బస చేయండి
ఎయిర్ కండిషన్ గదులు, స్నాన సదుపాయాలు గలవు



గ్లైకోడిన్-టెర్ప్-వసాకా
అలెంబిక్ కెమికల్ వర్క్సు కంపెనీ లిమిటెడ్, బరోడా-3
మీరు అలెంబిక్ లో పూర్తి విశ్వాస ముంచవచ్చును.



మూత్ర పిండాలను చక్కపరుచుకోండి

మూత్ర పిండాలు మూత్రాశయాలను క్రుళ్ళులవల్ల కలిగే నిస్సత్తువ, నిద్రపోటు, కండరములనొప్పులు, రాత్రిళ్ళు నిద్రలేకపోవడం, బలహీనత, మోకాళ్ళు వాపు, కీళ్ళనొప్పులు, తలనొప్పులు, పడి శేషములు, మూత్రపిండాలు, మూత్రాశయాలవల్ల కలుగు బలహీనత మొదలైన అస్వస్థతలకు సిస్టెక్స్ (CYSTEX) తెచ్చుకోండి. సిస్టెక్స్ (CYSTEX) 30 సంవత్సరాలనుండి లక్షలాది ప్రజలకు బాధోపశమనం కలిగించింది. సిస్టెక్స్ (CYSTEX) తిప్పక గుణమిస్తుంది. లేదా ఖరీదు వాపసు చేయబడుతుంది.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

నెల్లూరు జిల్లాబోర్డు యాజమాన్యమున నడుపబడు ఉన్నత పాఠశాలలలో పని చేయుటకు ఈ క్రింద వుదహరించిన వుపాధ్యాయుల వుద్యోగములకు 5-9-55 తేదీలోగా ఈ ఆఫీసుకు చేరునట్లుగా అర్హతలు పొందినవారి నుండి దరఖాస్తులు కోరడమైనది.

సీనియర్ (యల్. టి. (గ్రేడ్) అసిస్టెంట్లు (సైన్సు, లెఖలు) ఆంగ్లేతరులు కూడా దరఖాస్తులు పెట్టవచ్చును. ట్రైనింగు కాని "బి. ఏ."లు కూడా దరఖాస్తులు పంపవచ్చును.

తెలుగు పండితులు, ఒకటి, రెండు గ్రేడులు.

ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ (బాలికా పాఠశాలకు).

డ్రాయింగు మాస్టర్లు.

బి. ఎ. ఆదినారాయణ రెడ్డి,
సర్ స్పెషల్ ఆఫీసర్, 22-8-55.

టెండరు నోటీసు

గుత్తి పంచాయతీ ఆఫీసుకొరకు ఈ దిగువ సూచించిన వస్తువులు సప్లయి చేయుటకు గాను పంపకము చేయబడిన వారిచే సీలు వేయబడిన టెండరు వాటితో ఈ క్రింద సూచించిన డిపాజిట్టు మొత్తముతో పాటు 10-9-55 తేదీ సాయంకాలం 3 గంటలవరకు తీసుకోనబడును. ఇతర వివరములు ఆఫీసు పనిచేయు కాలమందు ఆఫీసునుండి తెలుసుకొనవచ్చును.

1. పంచాయతీ సిబ్బందికి డ్రస్సులు రు. 10-0-0
2. మున్సిపాలిటీ కాంక్రీటు సిమెంటు పంపులు 12 రు. 15-0-0
3. ఆటోమాటిక్ రబ్బరుటైరు బాల్ బేరింగ్ స్టీల్ సాయిల్ కార్ట్ 80 గాలనుల కెపాసిటీ రు. 25-0-0
ఆటోమాటిక్ రబ్బరుటైరు స్పేర్ బాల్ బేరింగ్ రెండెద్దులబండి చట్రము రు. 10-0-0
గేటుమీద 6 పెద్ద డూమ్‌లైట్లు ½ ఇంచ్ జి. ఐ. పైపు, వైరుతో భూమిలోపల నుండి తెచ్చి వేయుట రు. 25-0-0

(సం) ఎల్. సి. తిమప్ప,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గుత్తి.

పండు, మీ జీవితం ఆఖరువరకు ఫలితం చెప్పను



పితురార్జితం, స్వార్జితం, యితర ఆస్తి సంపాద్యయోగం, సంతానం, బంధుమిత్ర శత్రు కారణములు, భూములు గృహయోగ లక్షణములు, విద్య, వుద్యోగ వివరం, వ్యాపారము, లేక యితర వృత్తులు, ధన జాతకమూ, ఋణ జాతకమూ వగైరా వివరములతో భూత, భవిష్యత్, వర్తమానంలో తెలుసుకొనగోరితే వెంటనే ఒక కార్డుపై మీకు యిష్టమగు ఒక పండు పేరును, మీ యింటి పేరు, తండ్రి పేరు, మీ పేరు, వయస్సు వేసి, (ఆడవారికి పెనిమిటి పేరు) కార్డు వ్రాసే టైమ్ వ్రాస్తూ పంపితే, 3 రోజులలో మీ జాతకము వ్రాసి పంపుతాము. చార్జీ వి. పి. తో సహా రు. 4-4-0 లు. మరియు నవగ్రహ శాంతి శిల సభికట్లు పరీక్షింపబడు. దుష్టగ్రహములకు 3 సం॥ గ్యారంటీగా శాంతిపరుస్తాను. చార్జీ వి. పి. తో సహా రు. 7-10-0. 20 సం॥నుంచి గుంటూరుజిల్లాలో ప్రఖ్యాతి గాంచినాము. మం. ఇబ్రాహింఖాన్ సన్స్, అస్ట్రాలజర్స్, పాత్తూరువారితోట, గుంటూరు. (ఆంధ్ర

ఈస్టరన్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
మేనేజింగ్ ఏజంట్లు:
సింధియా స్టీం నావిగేషన్ కంపెనీ లిమిటెడ్
మద్రాసు / విశాఖపట్టణం / కలకత్తా



టి. ఎస్. ఎస్. "స్టేట్ ఆఫ్ మద్రాసు"

మద్రాసు నుండి 17-9-1955 నాగపట్నం నుండి 18-9-1955 న బయలుదేరును.

ప్రయాణం చేయదలచి, అవసరమైన ప్రయాణపు డాక్యుమెంట్లు కలిగియున్నవారు టిక్కెట్లను, మిగిలిన వివరములను ఏజంట్లను కలుసుకొనవచ్చును. ప్యాసేజి రుసుము వెంటనే చెల్లించినచో డెక్, బంకు ప్రయాణీకులకు అడ్వాన్సు బుకింగు లభించును.

ఏజంట్లు:
కె. పి. వి. షేక్ మహమ్మద్ రౌథర్ అండ్ కంపెనీ,
41, లింగిచెట్టి వీధి, మద్రాసు-1 పండగ శాలై, నాగపట్నం.
టెలిఫోన్ నెం. 4972/3. టెలిఫోన్: నెం. 72.
Telegrams: "EASTSHIPCO" Telegrams: "EASTSHIPCO"

సాంకేతిక విద్యలో శిక్షణ

విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ స్థాపనకు యోచన

కర్నూలు, ఆగస్టు 24 — దేశంలో విఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కేంద్రాలు సమర్థంగా పనిచేయడానికి తగు అవకాశాలను కల్పించే నిమిత్తం ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద తలపెట్టిన పథకాలలో కొత్త ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కేంద్రాల స్థాపన, యూత్ ఎంప్లాయిమెంట్ సర్వీసుల ప్రారంభించడానికి, ఎంప్లాయిమెంట్ వివరాల సేకరణకు సంబంధించిన పథకాలు కూడా కలవు.

ప్రస్తుతం వెల్డర్స్, ఫిట్టర్స్, మెకానిక్స్, ఎలెక్ట్రీషియన్స్ ఎక్కువ సంఖ్యలో అవసరమని ప్రకటించబడింది.

పెరంబూరులోని రైలు పెట్టెల ఫ్యాక్టరీలో పని చేయడానికి వచ్చే ఆయిదేళ్ళలో దాదాపు 2,000 మంది వెల్డర్స్ అవసరం కాగలరని పేర్కొనబడింది.

బెంగుళూరులోని ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో షీట్ మెటల్ వర్కర్స్‌గా 96 మంది అభ్యర్థులకు శిక్షణ యివ్వడానికి 3 మాసాల గడువు గల ఒక కోర్సు సెప్టెంబరు 1 వ తేదీని ప్రారంభించబడగలదు.

ఆ 96 స్థానాలకు 3,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. అందులో ఆయిదుగురు పట్టభద్రులు కూడా కలరు.

ఆదే రకమైన కోర్సును అనంతపురంలోని ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశపెట్టాలని కూడా ప్రతిపాదించబడింది.

హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రంలో పనిచేయడానికి అవసరమైన సిబ్బందికి శిక్షణ యివ్వడానికి విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించాలన్న ప్రతిపాదనను ఆంధ్రప్రభుత్వం పరిశీలిస్తున్నది. అట్టి సంస్థ నిర్వహణకు పాలీనా 1 లక్షరూపాయలు ఖర్చుకాగలదు.

శ్రీకాకుళంలో జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కేంద్రం స్థాపనకు నిశ్చయించబడింది. దానితో 11 జిల్లా ప్రధాన కేంద్రాలలోను జిల్లాల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కేంద్రాలు వుండగలవు. ఈ కేంద్రాలు కాక అనంతపురం, విజయవాడ, విశాఖపట్నంలలో సబ్-రీజియనల్ ఆఫీసులు, అనంతపురం, కాకినాడలలో ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్స్, వుయ్యూరు పాలిటెక్నిక్‌కు అనుబంధసంస్థఅయిన ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సెంటర్ కలవు. ఈ సంస్థలన్నీ ప్రస్తుతం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి అధికారులచే నిర్వహింపబడుతున్నాయి. అవి కూడా ఆంధ్ర ప్రభుత్వానికి అప్పగించబడగలవు.

నాలుగు గ్రామాలకు విద్యుచ్ఛక్తి సప్లయి

కర్నూలు, ఆగస్టు 24 — శ్రీకాకుళం జిల్లా, పాలకొండ తాలూకాలో నాలుగు గ్రామాలకు ఆంధ్ర పవర్ సిస్టం కింద విద్యుచ్ఛక్తి సప్లయి చేయడాన్ని ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకం అమలుకు 7,70,000 రూపాయలు ఖర్చు కాగలదు.

పొందూరు, రాజాం, పాలకొండ గ్రామాలలో 17 పారిశ్రామిక కేంద్రాలకు, 6 వ్యవసాయ సర్వీసులకు, 706 ఇళ్ళకు, 385 వీధి లైటులకు, 2 సినిమాలకు విద్యుచ్ఛక్తి సప్లయి చేయబడగలదు. ఇంకా ఆముదాల వలసలో 200 హార్స్ పవర్‌గల హైటెన్షన్ సర్వీసు ఏర్పాటు చేయబడుతుంది.

గోవా స్వాతంత్ర్య సమరం

(1 వ పేజీ తరువాయి)

కార్వార్ పరిసరాలనగల ఒక ప్రాంతంలో ఈ సమితి రెండు రోజులు సభ జరిపి కార్యక్రమంపై చర్చ జరిగించింది. అఖిలపక్ష గోవా విమోచనోద్యమ సహాయ సంఘ సమావేశం జరుగనున్నందున ప్రణాళికను తుది రూప మివ్వబడలేదట.

ప్రణాళిక వివరాలు గోవాలోని గోవా సేవ సరీ కాంగ్రెస్ కార్యకర్తలకు తప్ప యితరులకు వెల్లడించబడవని కూడా తెలుస్తున్నది.

పోర్చుగీసువారి పెద్ద నావ బోల్తాకొట్టినదట

లండన్, ఆగస్టు 23 — "ప్రకారా" అనే 468 టన్నుల పోర్చుగీసు మోటారు ఫెరీ గోవా రేవువద్ద బోల్తాకొట్టినదని, ఫెరీ కెప్టెను, నావికులు ఏడుగురూ కన్పించడంలేదని గోవా నుంచి ఇక్కడికు వార్త చేరింది. (రాయిటర్)

మధ్యభారత్ అమరవీరులకు ఏ. ఐ. సి. సి. సహాయం

మూడు కుటుంబాలకు 1,500 రూపాయల మంజూరు

ఇండోర్, ఆగస్టు 23 — గోవా పోర్చుగీసువారి కాల్పుల కు గురై మరణించెందిన ముగ్గురు మధ్యభారత సత్యాగ్రహుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 500 రూపాయలు యివ్వడానికి అఖిలిండియా కాంగ్రెసు కమిటీ నిర్ణయించినట్లు మధ్య భారత్ రాష్ట్ర కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి శ్రీ కన్హయలాల్ ఒడివాలా ప్రకటించారు.

ఇతర రాష్ట్రాల అమరవీరుల కుటుంబాలకు ఏ. ఐ. సి. సి. ఈ విధమైన సహాయం చెయ్యదలచిందేమో తనకు తెలియదన్నారు.

గోవా గ్రామాలకు బాపూ సందేశవ్యాప్తి

వినోబాశిష్యుని ఆశయం

బెల్గాం, ఆగస్టు 23 — గాంధీజీ అవలంబించిన సత్యం, అహింస, నిర్భయత్వ సూత్రాలను గోవాలోని ప్రతి ఒక్క గ్రామంలో ప్రచారం చెయ్యగలనని సెప్టెంబర్ 11 వ తేదీని గోవాలో ఒక సత్యాగ్రహదళాన్ని తీసుకొని వెడుతున్న ఆచార్య వినోబాభావే శిష్యుడు శ్రీ సదాశివ్ గాడే నేడిక్కడ ప్రకటించారు. ఈ దళంలో 11 మంది మహిళలు వుండగలరట.

ఈ సందేశాన్ని పోర్చుగీసు బావులో కరపత్రాలలో ముద్రించి గోవాలో పంచిపెట్టగలమని కూడా ఆయన చెప్పారు.

తన సత్యాగ్రహం గాంధీజీ సూత్రాలకు అనుగుణంగా సౌమ్య విధానంలో వుండగలదని, మహాత్ముని బోధనలతో గోవాను దాస్యవిముక్తం చెయ్యడం తన లక్ష్యమని అన్నారు.

స్వామి రామానంద సత్యాగ్రహం చెయ్యనున్నారట

పండిట్ నెహ్రూతో స్వయంగా గోష్ఠి

న్యూఢిల్లీ, ఆగస్టు 24 — గోవాలో సత్యాగ్రహం చెయ్యదలచిన పార్లమెంటు సభ్యుడు స్వామి రామానంద తీర్థ, శ్రీ నిజలింగప్ప నేడు ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను కలుసుకొన్నారు.

పార్లమెంటు సభ్యులు సెప్టెంబర్ 10 వ తేదీన సత్యాగ్రహం చెయ్యడానికి తాత్కాలికంగా నిర్ణయించబడినప్పటికి ప్రధాని నెహ్రూతో సంప్రతించిన మీదట తుదిసారిగా తేదీ నిర్ణయించబడగలదని లాబీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.

పార్లమెంటులోని కాంగ్రెసుసభ్యులు సత్యాగ్రహం తలపెట్టడానికి ప్రధాని నెహ్రూ అంతసుముఖుడుగా లేరని కూడా తెలియవచ్చింది.

అయితే, స్వామి రామానంద ప్రభృతులు తమ పథకం గోవాపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానం హద్దులలో వున్నదనీ, వ్యక్తిగత హోదాలో సత్యాగ్రహం చెయ్యబోతున్నామని వాదిస్తున్నారు.

ఒకవేళ నలుగురు ఐదుగురుకు మించి సత్యాగ్రహం చెయ్యరాదని గాంధి మహాత్ముడు 1940-41 లో సాగించిన వ్యక్తి సత్యాగ్రహం పద్ధతిలో ఇది వుండాలని స్వామి రామానంద ప్రభృతులు అభిప్రాయపడుతున్నారు.

గోవా మృతవీరుల కుటుంబాలకు సహాయం

కడపజిల్లా విద్యార్థి కాంగ్రెస్ కృషి

కడప, ఆగస్టు 23 — కడపజిల్లా విద్యార్థి కాంగ్రెసు వారు గోవా మృతవీరులకు జోహారు అర్పించుటకు నిన్న సాయంకాలం కడపజిల్లా కాంగ్రెసు ఆఫీసు భవనంలో సమావేశమయ్యారు. జిల్లా విద్యార్థి కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ ఆర్. మల్లికార్జునరెడ్డిగారు అధ్యక్షత వహించారు. ఆంధ్ర శాసనసభ్యులు శ్రీ యన్. శంకురెడ్డిగారు జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు రావుల మునిరెడ్డిగారు, శ్రీ పద్మనాభం సుబ్బరామశర్మగారు, యింకా ఎందరు పురప్రముఖులు సభకు వచ్చారు.

స్వాతంత్ర్య సమరంలో విద్యార్థి కాంగ్రెసు వారు తమ శాయశక్తుల అఖండంగా నిర్వహించారని, ఈ నాడు గోవా విమోచనోద్యమంలో కడు ప్రశంసనీయంగా, శాంతియుతంగా పోరు సల్పుతున్నారని అధ్యక్షులు శ్రీ మల్లికార్జునరెడ్డిగారు చెప్పారు. గోవా విమోచనోద్యమంలో తమ అసువుల నర్పించిన శ్రీ సూరి సీతారామం, శ్రీ జగన్మోహనరావు గార్లకు జోహారు లర్పించారు.

శ్రీ పద్మనాభం సుబ్బరామశర్మగారు ప్రసంగిస్తూ, గోవా మృతవీరుల త్యాగశీలమును కొనియాడి, విద్యార్థులు క్రమశిక్షణతో శాంతియుతంగా తమ కార్యములను సాధించుకోవాలని ఉద్బోధించారు.

పిమ్మట శ్రీ నరేడ్డి శంభురెడ్డిగారు గోవా సత్యాగ్రహమును కాంగ్రెసువారు ప్రోత్సహించలేదన్న విమర్శకు జవాబు చెబుతూ, అనువులు బాసినవారిలో ఆంధ్రరాష్ట్రం నుంచి వెళ్ళిన విజయవాడ విద్యార్థులు విద్యార్థి కాంగ్రెసు కార్యకర్తలే నన్నారు.

శ్రీ రావుల మునిరెడ్డిగారు ప్రసంగిస్తూ, గోవా సమస్యను రాజకీయపు ఎత్తులకు వినియోగించరాదని, అహింసామార్గం ద్వారా మన నాయకులు స్వాతంత్ర్యం సంపాదించినట్టే గోవా సమస్యను కూడా శాంతి మార్గాల ద్వారానే పరిష్కరింప బడగలదన్న అభిప్రాయాన్ని ప్రకటించారు.

విద్యార్థి వి. రామలింగారెడ్డిగారు కూడా ఉపన్యసించారు.

శ్రీ సూరి సీతారామం, శ్రీ జగన్మోహనరావుగార్లకు శ్రద్ధాంజలిగా శ్రీ రాధాకృష్ణమూర్తిగారు రచించిన పద్యములను శ్రీ టి. వెంకటసుబ్బయ్యగారు చదివారు.

శాంతియుత పోరాటంలో ప్రాణాలు గోల్పోయిన విద్యార్థి సోదరుల కుటుంబాలకు సహాయం చేయుటకు ఒక కమిటీ నియమించి విరాళాలు వసూలుచెయ్యాలని, శాంతియుతంగా గోవా సమస్య పరిష్కరించుటకు ప్రధాని నెహ్రూ విధానాన్ని బలపరచాలని, గోవా ఉద్యమంలో ప్రాణాలు గోల్పోయిన వీరులకు ఆత్మశాంతి భగవంతుడు చేకూర్చాలనే తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి.

అలూరు తాలూకా గ్రామాలలో అధికవర్షాలు

వరదబాధితులకు సహాయానికి ప్రయత్నం

ఆలూరు, ఆగస్టు 28 — అతివర్షములవల్ల ఆలూరు తాలూకాలోని బాపురం, హొలహర్వి, కురువళ్ళి గ్రామాలలో ఇళ్ళల్లోకి ఆరు అడుగులవరకు నీళ్ళు వచ్చి, దాచుకొన్న ధాన్యము, గడ్డి నాశనమై పోయినట్లు తెలుస్తున్నది. ఒక్క బాపురం గ్రామంలోనే 140 ఇళ్ళు నివాసయోగ్యంగా లేవని, 80 మేకలు గేదెలు, ఆవులు, దూడలుకూడా చచ్చిపోయినవనీ, లక్ష రూపాయలపైబడి ఆస్తి నష్టమైనదని ప్రభుత్వ వారు అంచనావేసి, రివెన్యూ కార్యదర్శికి రిపోర్టు పంపినట్లు తెలియవచ్చింది.

తుంగభద్ర కాలువలు సరిగా త్రవ్వక పోవుటవలన, ఈ ప్రమాదం సంభవించి వుండవచ్చునని ప్రజలు అనుకొంటున్నారు. 16 వ తేదీన డిప్యూటీ కలెక్టరు, తహసీల్దారుతో వెళ్ళి, బాపురం గ్రామంలో నిరాశ్రయులైనవారికి, తాత్కాలికంగా భోజన వసతులు ఏర్పాటుచేయించారు.

కురువళ్ళిచెర్వు గండిపడి, 10 ఇళ్ళు కూలిపోయినవి. హొలహర్వి గ్రామం సమీపంలో నున్న వాగు పొంగుటచే గ్రామంలోకి నీరు వచ్చి 130 ఇళ్ళు పాడైపోయినవి.

ప్రభుత్వంవారు నష్టపడిన ప్రతి ఇంటికి రు 30/- ప్రకారం వుచిత గ్రాంటును ఇచ్చియున్నారు.

ఆలూరు విద్యార్థులు, నిరాశ్రయులైన వరదబాధితుల సహాయార్థం 12 బస్తాల ధాన్యం పోగుచేసి పంచిపెట్టారు. రెడ్ క్రాస్ సంఘంవారు, ఆదవాని జీవదయా మండలి వారు, క్రైస్తవపాదిరీలు నిధిసేకరణకై కృషిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నవి. అయితే, ఈ సంఘములన్నీ చేరి, చేయదలచుకొన్న సహాయ సంపత్తిని పోగుచేసి ప్రభుత్వం వారితో సంప్రదించి, సహాయం చేస్తే బాగుండునని భావించబడుతున్నది. ఆంధ్ర ప్రభుత్వం రివెన్యూ బోర్డు మెంబరు ఈ నెల 26 వ తేదీన వస్తున్నట్లు తెలిసింది.

తాత్కాలికంగా, బాపురం గ్రామంలో నివాసయోగ్యమైన కొన్ని గుడిసెలు కట్టబడినవనీ, రాజమహేంద్రవరం నుంచి రామకృష్ణ మిషన్‌వారు కూడా త్వరలో ఈ ప్రాంతం వచ్చి, వరదబాధితుల సహాయార్థం పని ప్రారంభింపనున్నట్లు తెలియవచ్చినది.

ఆదోనిలో కుంభవర్షం

ఆదోని, ఆగస్టు 24 — ఇప్పటికి దాదాపు 15 దినాల నుంచి ఇక్కడ కుంభవర్షం కురుస్తున్నది. తత్ఫలితంగా సుమారు నూరు యిండ్లకు పైగా కూలిపోయినాయి.

షేక్ సాబు అనే జట్కాబండి మనిషి తన యిల్లు కూలిపోవడంవల్ల చనిపోయాడు.

ఆస్తి నష్టం, పశువుల నష్టం కూడా అపారంగా కలిగినట్లు తెలుస్తున్నది.

• • •

గోవా సత్యాగ్రహంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్ర విద్యార్థుల గౌరవార్థం పట్టణంలో సంపూర్ణ హర్తాళ్ చేశారు. సినిమాలు కూడా మూయబడినవి.

రాజభవన్ వార్తలు

కర్నూలు, ఆగస్టు 24 — ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారిని నేడు రాజభవన్‌లో డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు కలుసుకున్నారు. తుంగభద్రబోర్డు చెయిర్మన్ శ్రీ బి. కె. గోఖలే (ఐ. సి. ఎస్., రిటైర్డు) ఇక్కడికి వచ్చారు.

పోలీసు ట్రెయినింగ్ కాలేజీ

ఇండియా హోం మంత్రిచే త్వరలో ప్రారంభోత్సవం

అనంతపురం, ఆగస్టు 22 — ఇటీవల యిక్కడ స్థాపించబడ్డ పోలీస్ ట్రెయినింగ్ కాలేజీకి ఇండియాప్రభుత్వ హోంశాఖా మంత్రి పండిట్ గోవిందవల్లభ పంత్ సలాంభసంగా ప్రారంభోత్సవం చెయ్యగలరని, గాంధీ మహాత్ముని సన్నిహిత అనుచరులు, విశేషానుభవం గడించిన నాయకులు అయిన శ్రీ పంత్ ఆశీర్వాదంవల్ల ఈ కాలేజీ ప్రవర్ధమానం కాగలదన్న నమ్మకం తనకు కలదని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు చెప్పారు.

శ్రీ సంజీవరెడ్డిగారు కాలేజీని తనిఖీ చేశారు. పిమ్మట ఆయన ఇలా చెప్పారు:

"పండిట్ పంత్ ఆంధ్రరాష్ట్రానికి యిదివరకెన్నడూ రాలేదు. ఆయన రాష్ట్రంలో పర్యటించి, తను స్వానుభవంచేత గడించిన జ్ఞానాన్ని మన కందజెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం అభిలాష. ఆయన హిత వచనాలు శైశవావస్థలో వున్న మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి విశేషంగా ఉపకరించగలవు.

"కాలేజీకి అదనంగా కట్టవలసిన భవనాలు త్వరలోనే పూర్తి కాగలవని ఆశిస్తున్నాను."

శ్రీ సంజీవరెడ్డిగారు నగ్రామంలో రెండు రోజులు విశ్రాంతి చెంది నేడిక్కడికి వచ్చారు. ఆయనకు సూపరింటెండింగ్ ఇంజనీర్ మిస్టర్ యం. ఇ. హుస్సేన్, కలెక్టర్ మిస్టర్ సురాజ్ వుద్దీన్, జిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ ఐ. జి. శ్రీనివాసులు నాయుడుగారు, ప్రిన్సిపాల్ శ్రీ కళ్యాణరావుగారు, వైస్-ప్రిన్సిపాల్ మిస్టర్ ఓక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ మహేంద్రరావుగారు, అసిస్టెంటు ఇంజనీర్ శ్రీ యస్. సుబ్బయ్యగారు, రిసెటిల్మెంటు డైరెక్టర్ శ్రీ పుష్పరాజ్, ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపాల్ శ్రీ వి. రామలింగంగారు స్వాగతమిచ్చారు.

ఏడు బ్లాకుల భవనాల నిర్మాణం నెలరోజుల క్రితం ప్రారంభమైనదని, ఒక వారం రోజులలో ఆయిదు బ్లాకులు, భోజనశాల పూర్తి కాగలవని, మిగిలినవి సెప్టెంబర్ 10 వ తేదీ నాటికి పూర్తి కాగలవని, యివన్నీ నిర్మించడానికి రెండు లక్షల 15 వేలు ఖర్చు కాగలదని అంచనా వేయబడిందని వారు శ్రీ సంజీవరెడ్డిగారికి తెలియజేశారు.

భవనాలు వేగంగా నిర్మింపబడుతున్నందుకు డిప్యూటీ ముఖ్యమంత్రి సంతృప్తి ప్రకటించారు. ఇండియా హోం మంత్రి ప్రారంభోత్సవం చెయ్యడానికి వీలుగా నిర్మాణం త్వరలో పూర్తి కావడం అవసరమని ఆయన చెప్పారు.

కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ కళ్యాణరావుగారు డిప్యూటీ ముఖ్య మంత్రికి కాలేజీ భవనాలు కొత్త పాతవి పూర్తిగా చూపారు. వివిధ శాఖలు పనిచేస్తున్న తీరును తెలియజేశారు.

ఈ ఆవరణలో స్థలం చాలకపోవడంచేత ప్రిన్సిపాల్, ఆఫీసర్ల భవనాలు నిర్మించడానికి ఒక మైలు దూరంలో స్థలం నిర్ణయించబడిందని తెలియజేశారు.

ప్రొహిబిషన్ స్కీము పోలీసుశాఖకే అప్పగించబడుతుంది కనుక పోలీసుశాఖలోకి తీసుకొనబడే మద్యనిషేధశాఖ సిబ్బందికి కూడా శిక్షణ యివ్వవలసిందిగా ప్రిన్సిపాల్‌కు డిప్యూటీముఖ్యమంత్రి చెప్పారు.

శ్రీ సంజీవరెడ్డిగారు అచ్చటనుండి ఇండస్ట్రియల్ టెక్నికల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లారు. అక్కడ ఆయన సంస్థ తృతీయ వార్షికోత్సవంలో ఏర్పాటు చెయ్యబడ్డ ప్రదర్శనానికి ప్రారంభోత్సవం చేశారు.

సంస్థ పని కార్యకలాపాలను గురించి రిసెటిల్మెంటు డైరక్టర్ శ్రీ పుష్పరాజ్, ప్రిన్సిపాల్ శ్రీ రామలింగంగారు మాట్లాడారు.

మునిసిపల్ వర్కుల తనిఖీ

చెయిర్మన్లకు, కమిషనర్లకు హక్కు కలదని వివరణ

కర్నూలు, ఆగస్టు 24 — మునిసిపాలిటీలు నిర్వహించే కార్యక్రమాలను తనిఖీచేసే హక్కు మునిసిపల్ చెయిర్‌మన్‌లకు, కమిషనర్లకు కలదని స్పష్టీకరిస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఒక ఉత్తరువు చేసింది.

మునిసిపాలిటీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను చెయిర్మన్లు, కమిషనరు తనిఖీ చేయడాన్ని నివారిస్తూ నిబంధన లేవీలేవని, కాని, ఆచరణలో మాత్రం అమలులో వున్న మునిసిపల్ కార్యక్రమాలను చెయిర్మన్లు కమిషనర్లు తనిఖీచేయ కోరినప్పుడు వారితో మునిసిపల్ ఇంజనీర్లు ఏమాత్రం సహకరించడం లేదని ప్రభుత్వానికి పెక్కు విజ్ఞప్తులు వచ్చాయని, కొన్ని కేసులలో మునిసిపల్ కార్యక్రమాలను తనిఖీచేసే హక్కు లేదని చెప్పి, వాటిని తనిఖీ చేయడానికి చెయిర్మన్‌ల, కమీషనర్ల వెంట రావడానికి మునిసిపల్ ఇంజనీర్లు నిరాకరించారని కూడా తెలియజేయబడిందని ఆ ఉత్తరువులో పేర్కొనబడింది.

మునిసిపల్ కార్యక్రమాలు ముఖ్యంగా మునిసిపల్ విధులతోనే చాలవరకు నిర్వహింపబడగలవని, ఆ విధుల సక్రమ వినియోగానికి చెయిర్మన్లు, కమిషనర్లే కౌన్సిలుకు ఆఖరుకు బాధ్యత వహించవలసిన వ్యక్తులని, కాబట్టి, మునిసిపల్ వర్కులను తనిఖీచేసే హక్కు వారికి కలదని, చెయిర్మన్‌గాని, కమిషనర్‌గాని మునిసిపల్ వర్కులను తనిఖీచేయ కోరినప్పుడు మునిసిపల్ ఇంజనీరు వెంట వెళ్ళి నిర్వహింపబడుతున్న కార్యక్రమాన్ని గురించి వివరించాలని, జరుగుతున్న కార్యక్రమాలను గురించి, అప్పటికి సాధించబడ్డ అభివృద్ధిని గురించి మునిసిపల్ ఇంజనీర్ తెలియజేయాలని, టెక్నికల్ కారణాలను లోబడి మునిసిపల్ చెయిర్మన్లు, కమిషనర్లు చేసిన సూచనలన్నింటిని యోగ్యతగా పరిశీలించి అవి ఎంతవరకు ఆచరణ యోగ్యమైతే అంతవరకు వాటిని మునిసిపల్ ఇంజనీర్లు అమలుపరచాలని ఆంధ్రప్రభుత్వం ఆ వుత్తరువులో తెలియపరచింది.

ఆంధ్ర మునిసిపల్ చెయిర్మన్ల సంఘంవారి విజ్ఞప్తి ననుసరించి ఆంధ్రప్రభుత్వంపై విషయాలను స్పష్టీకరిస్తూ ఉత్తరువు చేసింది.

విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, ఆగస్టు 25—

అమ్మకం పన్ను	రు.	అ.	పై.
నవరం దిల్లరధర	82	6	0
పాట్లా బంగారం	87	6	0
మూపా బంగారం	95	12	0
వెండి వంద తులాలు	169	0	0
వెండి తులం 1-8	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	105-0-0	108-0-0

వేరుసెనగనూనె బజారు ధర:—

3% ఎస్. ఎస్. ఎ. రెడీ	209-0-0
ఆముదం 500 తిరువత్తూరు	165-0-0
సేలమ్ లోటస్, స్వేన్ బ్రాండ్ (37½ పౌనుల డబ్బాతో సహా)	14-8-0

కొబ్బరినూనె కాండీతో 37½ బాండ్

రాజా బ్రేండ్	26-0-0
ఎం. ఎస్. బ్రేండ్	26-4-0

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్)		85-12-0
నైజామ్ (228 పౌనులు)	87	87-8-0
సామర్లకోట (2 కట్స్)		85-12-0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 24—

నేటి ఓపెనింగ్	—	33 82
నేటి క్లోజింగ్	—	33.84

1955 ఆగస్టు 26, శుక్రవారం
మన్మథనామ సంవత్సర
అధిక భాద్రపద శుద్ధ నవమి
నవమి 60-0 పూర్తిగా
అనూరాధ ఉ॥ 7-5 గంటలవరకు
వర్జ్యం: ప॥ 1-7 నుంచి 2-53 గం॥ వరకు

ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కేంద్రాలు

వచ్చే మార్చి నెలాఖరునాటికి రాష్ట్రాలకు అప్పగింత

కర్నూలు, ఆగస్టు 24 — ప్రస్తుతం యూనియన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న "ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి" కేంద్రాలు 1956 మార్చి నెలాఖరునాటికి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించబడగలవని నేడిక్కడ రీసెటిల్‌మెంట్, ఎంప్లాయిమెంట్ శాఖ రీజియనల్ డైరెక్టర్ శ్రీ పి. కె. పుష్పరాజ్‌గారు చెప్పారు.

వచ్చే సెప్టెంబర్ 1వ తేదీకే ఆ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని మొదట్లో ప్రతిపాదించబడిందని, ఆ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలమధ్య రాయబారాలు ఇంకా కొనసాగుతున్న కారణాన ఆ కార్యక్రమం వాయిదా వేయబడిందని ఆయన తెలిపారు.

ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని శివరావు కమిటీవారు సిఫారసుచేశారు. ఈ సూచనను ఢిల్లీలో సమావేశమైన రాష్ట్ర కార్మిక మంత్రులు అంగీకరించారు. ఆ కేంద్రాల అప్పగింతకు కొన్ని షరతులను పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం వ్రాసిన లేఖకు ఆంధ్ర ప్రభుత్వం ఆ తర్వాత సమాధానం వ్రాసింది.

ఈ సందర్భంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య కొన్ని ముఖ్యమైన సమస్యల పరిష్కారానికిరాయబారాలు కొనసాగుతున్నాయి. ఆ సమస్యలలో సిబ్బందికి చెల్లించవలసిన జీతాల నిర్ణయసమస్య ఒకటి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కేంద్రాలలోని ఉద్యోగులకు సెంట్రల్ స్కేల్స్ ప్రకారం జీతాలు యివ్వబడుతున్నాయి. ఆ ఉద్యోగులు ప్రస్తుతం తీసుకొంటున్న జీతాలు తర్వాత కూడా తగ్గించబడకుండా చూడాలని సూచించబడింది. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించబడ్డ తర్వాత ఆ కేంద్రాలలోని ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులుగానే పరిగణించబడుతారు. ఆ కేంద్రాలలో కొత్తగా నియమించబడగల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్కేల్సు మాత్రమే యివ్వబడగలవు.

"ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కేంద్రాల నిర్వహణ వ్యయం ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 : 40 నిష్పత్తిలో భరించగలవు.

జపాన్ వరిసాగుకు మరనాగళ్లు

స్వల్పబాడుగపై సరఫరా చెయ్యడానికి ప్రభుత్వ నిర్ణయం

కర్నూలు, ఆగస్టు 24 — జపాన్ వరిసాగు పద్ధతికి ఉపయోగపడే "రోటరీహోస్" అను మరనాగళ్ళను వ్యవసాయదారులకు సరఫరా చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం నిశ్చయించింది.

17,860 రూపాయల ఖర్చుతో 1,000 మరనాగళ్లు కొనడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రోజుకు రెండుఅణాలు బాడుగ చెల్లించే షరతుపై రైతుకు మరనాగలి సరఫరా చేయబడుతుంది. ఒక్కొక్క రుతువుకు ఎన్ని నాగళ్లు సరఫరా చెయ్యడానికి వీలుంటుందో అన్నింటిని మాత్రమే కొనవలెనన్న షరతుపై మొదటి దఫా 1,000 మరనాగళ్ళు కొనుగోలును ప్రభుత్వం మంజూరు చేసింది.

మీ శిరోజములలోని ఆ ఆకర్షణీయమైన ఉంగరాలను బాగుగా ఉంచుకొనండి

టామ్‌కో సుగంధిత కొబ్బరి తలనూనె చాల తేలికైనది. అయినాకూడ మీ శిరోజములను కెరిపోకుండా ఉంచి సహజమైన ఉంగరాలను బాగుగా ఉంచుతుంది. రమ్యమైన మల్లె, గులాబి మరియు లవండర్ పూల పరిమళము లలో మీ యిష్టమైన దానిని ఎంచుకొనండి.

భారత దేశములో 25 ఏళ్లగా అందరికీ ప్రియమైన తలనూనె

మీ శిరోజములను వారమునకు ఒకసారి టామ్‌కో కొబ్బరి నూనె షాంపూతో రుద్దుకొనండి. ఇది మీ శిరోజములను మెత్తగా మరియు సహజముగ ఉంగరములు తిరిగి ఉంచుటకు సహకరించును.

టామ్‌కో సుగంధిత కొబ్బరి తల నూనె మరియు షాంపూ

TATA PRODUCT

చర్మము చెడినదా?

మాన్పే క్రొత్త బామ్‌తో క్రిములను చంపుడు-మచ్చలను మాన్పుకొనుడు

మచ్చలు, మొటిమలు, పగుళ్ల చర్మము అడుగున లకలాదిగా నుండు క్రిములవల్ల కలుగును. ఈ క్రిములనన్నిటిని ఒక్క అంటు నిరోధకము సవ్యంగా చంపజాలదు. అయితే బ్రిటిష్ వైజ్ఞానికులు అట్లు చంపగల అద్భుతమైన బామ్‌ను ఇప్పుడు తయారుచేశారు.

దానిపేరు వల్‌డెర్మా. ఇది రెండు శక్తివంతమైన అంటు నిరోధకములను కలిగియున్నది. ప్రత్యేకం నూనె, నీరు కలిసిన ఎమల్షన్‌గా తయారుచేయబడిన వల్‌డెర్మా యొక్క విశ్వయమగు చర్మ సరిగ్గా క్రిములు వుట్టే స్థానాలలోకి పోయి వాటన్నిటినీ నాశ మొనర్చును. ఫలితం: తరుచుగా కొద్ది రోజులలో మరల శుభ్రమగు పుష్టియైన చర్మము.

మిస్ సెసిలియా గ్రీన్, లండన్‌నివాసి యగు ఆర్టిస్ట్స్ మోడల్ ఇలా వ్రాసింది:

"నా పని అంతయు నాకు లేకుండా పోతుందని తలంచాను. ఎందుచేతనగా నా ముఖంమీద అసహ్యమైన రేగెడు మచ్చలు అనేకం యేర్పడినవి. ధన్యురాలను. వల్‌డెర్మాను గూర్చి విన్నాను. ఎందుకంటే ఒక్కమాటు రుద్దుటతోనే మచ్చలు మానుట ప్రారంభించినవి. మరి యిప్పుడు మచ్చలు పూర్తిగా మటుమాయమైన వని సంతోషంతో చెప్పుచున్నాను. వల్‌డెర్మా బామ్ నిజంగా అద్భుతమైనది. నా మిత్రులందరికి దానిని వాడమని సిఫారసు చేయుచున్నాను."

రేగుట పోవును

ఉపశమింపజేయు వల్‌డెర్మా తెల్లనిది, జిగటగా నుండదు, మరియు చర్మముపై కనుపించదు. రేగుటను పోగొట్టును. చీడ, గజ్జి, మరియు పొడలను పోగొట్టును. వల్‌డెర్మాను రుద్దండి—చెడుస్థలాలు బాగౌటను గమనించండి. ఇంగ్లండులో తయారుచేయబడినది.

వల్‌డెర్మాను మీ వ్యాధులకు వాడి చూడండి

ADOX కెమెరాలు రోల్ ఫిలిములు

చక్కని కలయిక!

ఆడోక్స్ గల్ఫ్ కెమెరా అన్నిటికీ క్లేస్‌హిల్ షాపార్, కలర్ కరెక్షన్ చేయబడి, కోటింగు చేయబడిన లెన్సు, ఆలస్యంగా పనిచేసే సాధనం, (63 సంఖ్యగల్ ఫిల్మ్ తప్ప) డబుల్ ఎక్స్పోజరు నివారించే సాధనం, ఫిల్మ్ స్కేల్ డెప్త్, ఫాస్ట్ షటర్ ఆప్టికల్ వ్యూఫైండరు అమర్చబడ్డాయి. 120 ఫిలిములమీద పన్నెండు 2¼ చదరం ఫోటోలను తీయండి.

ఎం-గల్ఫ్ మోడలు లో రేంజి ఫైండరు కూడ అమర్చబడింది. అందువల్ల నూరిటి పెంచ దగిన ఫోటోలనుగూడ తీయవచ్చును.

గల్ఫ్ కెమెరాలలో రు. 105/-ల నుండి రు. 280/-ల వరకు ఆరు మోడల్సువున్నవి. మీ ఫోటో డీలరువద్ద మీకు కావలసిన మోడలు ఏరి తీసుకోవచ్చును.

మాస్టర్ ఫోటోలను ఆడోక్సు అద్భుతమైనఫిలింవాడండి. ఫైన్ గ్రెయిన్ కలది. అయినా ఎక్కువ గ్రహణశక్తి కలది. అన్ని మాములు సైజులలో దొరకును.



ఆడాక్సు ప్రొడక్టుల పూర్తి కాటలాగుకు, మీకు దగ్గరగా వున్న డీలరు పేరుకు దిగువ అడ్రసుకు వ్రాయండి:

ఎల్. సి. సేట్ అండ్ కో. లిమిటెడ్., కలకత్తా - 13, మద్రాసు -

ఆడోక్స్ కెమెరాలకు, ఫిలిములకు, పేపర్లకు, ఎక్స్‌రే ఫిలిములకు ఇండియాలో డిస్ట్రిబ్యూటర్లు.

క్రీడాలోకం

ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు శ్రీ భద్రయ్య

విజయవాడ బోటు ప్రమాదంలో మునిగిపోయినారట

మద్రాసు, ఆగస్టు 25 — నిన్న విజయవాడ వద్ద కృష్ణానదిలో మునిగిపోయిన వి. భద్రయ్య ఆ లాంచిలో సుప్రసిద్ధ ఆంధ్ర ఫుట్‌బాల్ ఆటగాడు భద్రయ్యగారు కూడా వున్నారు. ఏరు నదిలో మునిగిపోయారని, కనబడని రెండు శవాలలో ఒకటి వీరిదని తెలుస్తున్నది.

శ్రీ భద్రయ్యగారి స్వగ్రామం విజయవాడ విదేశాలు వెళ్ళిన కొద్దిమంది ఆంధ్ర ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో వీరొకరు. వీరు సింహళంలో పెక్కు పోటీలలో పాల్గొన్నారు.

వెనుకటి నవంబరు ప్రాంతాల మద్రాసులో జరిగిన అఖిలభారత ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలలో పాల్గొన్న ఆంధ్ర జట్టుకు శ్రీ భద్రయ్యగారు వైస్-కెప్టెను, కెప్టెన్ శ్రీ ఎస్. హనుమంతరావుగారు అనారోగ్యకారణాలవల్ల ఒక పోటీకి రానప్పుడు శ్రీ భద్రయ్యగారు ఆంధ్ర జట్టుకు నాయకత్వం వహించారు కూడా.

భారత దేశంలోని కొద్దిమంది అతి సమర్థులైన డిఫెండర్లలో శ్రీ భద్రయ్యగారు ఒకరు. ఎంతటి విషమాతి విషమ సమయంలో నైనా తలతో బంతిని నెట్టి చిక్కును నివారించడంలో వీరు అద్వితీయులనడంలో అతిశయోక్తి లేదు.

రష్యాలో ఇండియా ఫుట్‌బాల్ జట్టు పర్యటన ప్రారంభం

మొదటి పోటీలో ఓటమి

మాస్కో, ఆగస్టు 24 — ఇండియా ఫుట్‌బాల్ జట్టు రష్యాలో పర్యటనను ప్రారంభించింది.

నిన్న సాయంకాలం డైనమో స్టేడియంలో ఇండియాకు, మాస్కోలోని లోకమోటివ్ ఫుట్‌బాల్ క్లబ్బు టీముకు జరిగిన పోటీలో రష్యను లీగ్‌జట్టు 3-0 గోలులతో గెలుపొందింది.

60 000 మందికి పైగా ఈ పోటీని తిలకించారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన ఈ పోటీలో ఇండియన్లు ఓడిపోయినప్పటికి మొత్తంమీద దిట్టలేఅని అనిపించుకునేటట్లుగా ఆడినారు.

ఇండియన్ జట్టుకు శ్రీ మన్నా నాయకత్వం వహించారు.

లండన్, న్యూయార్కులకు విమాన యానం

బ్రిటిష్ జెట్ విమానంచే అపూర్వ విజయాల సాధన

లండన్, ఆగస్టు 23 — బ్రిటిష్ కాన్‌బెర్రా జెట్ విమానం నేటి రాత్రి లండన్ విమానాశ్రయానికి తిరిగి చేరుకొన్నది. ఒకే రోజులో విమానం న్యూయార్కుకు వెళ్ళి రావడమనేది యిదే మొదటిసారి.

న్యూయార్కుకు వెళ్ళిరావడానికి మొత్తం 14 గంటల 45 నిముషాలు పట్టింది. పెట్రోలు వగైరా పోసుకొనడం నిమిత్తం విమానం న్యూయార్కులో ఆగక తప్పిందికాదు.

లండన్‌నుంచి న్యూయార్కుకు గాని, న్యూయార్కునుంచి లండన్‌కుగాని ఇంత త్వరగా ఏ విమానమూ ప్రయాణించి వుండనందున ఈ రెండింటిలోను కొత్త రికార్డులు సాధించబడినవంటున్నారు.

ద్వితీయ ప్రణాళికకు రాష్ట్రంలో ప్రచారం

నిర్వహణకు ఉపసంఘ నియామకం

కర్నూలు, ఆగస్టు 24 — గత మేనెలలో సిమ్లాలో జరిగిన 4 వ డెవలప్‌మెంట్ కమిషనర్ల సమావేశపు సలహాననుసరించి ద్వితీయ పంచవర్ష ప్రణాళికను, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను గురించి రాష్ట్రంలో ప్రచారం కొనసాగించడానికిగాను ఆంధ్ర ప్రభుత్వం ఒక ఉపసంఘాన్ని నియమించింది.

ప్రతి రాష్ట్రంలో ప్రచార నిర్వహణకై ఒక ఉపసంఘాన్ని నియమించాలని దానిలో డెవలప్‌మెంట్ కమిషనర్, ప్రచురణశాఖ డైరెక్టర్ కేంద్రప్రభుత్వం ప్రచురణ బ్రాడ్‌కాస్టింగ్ శాఖల ప్రతినిధి సభ్యులుగా ఉండాలని సిమ్లా సమావేశం సూచించింది.

ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉపసంఘానికి డెవలప్‌మెంట్ కమిషనర్ అధ్యక్షుడు, డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ సభ్యుడు, కార్యదర్శికూడా. వీరుకాక, ఆంధ్ర ప్రభుత్వం పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వం ప్రచురణశాఖకు సంబంధించిన ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసరు సభ్యులు.

సాంఘిక సంక్షేమం, జాతీయ విస్తరణ కేంద్రాలకు సంబంధించిన కార్యక్రమాలను గురించి విపులమైన ప్రచారం కొనసాగించడమే ఈ ఉపసంఘం ముఖ్యోద్దేశం. సంఘ సమావేశాలు రాజధాని నగరంలో జరుగుతుంటవి.

పశ్చిమ జర్మనీకి ఇండియా ఎగుమతులు

న్యూఢిల్లీ, ఆగస్టు 24 — పశ్చిమ జర్మనీలో కోటాల విధానం వున్న కొన్ని సరుకులను ఇండియానుంచి ఎగుమతి చేయడానికిగాను తగిన కోటాలు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ సరుకులను, దాదాపు కోటి రూపాయలు ఖరీదు గలవి. ఇండియా ఎగుమతి చేయవచ్చునని భావిస్తున్నారు. వీటిలో కొన్ని రకాల ఎన్నాళ్లు జనపనారతో చేసిన సరుకులు, సిల్కులు వగైరాలు వున్నవి.

సర్ త్యాగరాయశెట్టి మాధ్యమిక పాఠశాల ఆంధ్ర బాలబాలికల సారస్వత సంఘ సమావేశం శ్రీ కె. యస్. శేషాచార్యులుగారి అధ్యక్షతను ఈ నెల 26 వ తేదీ శుక్రవారం సాయంకాలం 4-30 గంటలకు పాఠశాల హాలులో జరుగుతుంది. సభకు డాక్టర్ టి. సూర్యభగవానులు గారు ప్రారంభోత్సవం చేస్తారు.

దక్షిణ భారత స్నూకర్ పోటీలు

శ్రీ రంగనాథన్‌కు తిరిగి ఛాంపియన్‌షిప్

కోయంబత్తూర్, ఆగస్టు 24 — కోయంబత్తూర్ కాస్మాపాలిటన్ క్లబ్బు ప్రతినిధి శ్రీ ఆర్. రంగనాథన్ ఈ యేడు కూడా దక్షిణ భారత ప్రొఫెషనల్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ సాధించాడు. ఈయన గత రెండేళ్లుగా ఛాంపియన్.

నిన్న ఇదే క్లబ్బుకు చెందిన శ్రీ పి. గోవిందన్‌కు, శ్రీ రంగనాథన్‌కు అంతిమ పోటీ జరుగగా రెండవ వ్యక్తి 4-0 ఫ్రేములతో 58-20, 58-44, 61-35, 64-27 పాయింట్ల ప్రకారం గెలుపొందాడు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు

తమ వైపున హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ రావుగారిచే వృక్షావాప మహోత్సవం

హైదరాబాద్, ఆగస్టు 24 —

నందికొండకు సమీపంలో కృష్ణానదికి ఆగ్నేయ దిక్కున్న శిఖరంపై హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు నిన్న నాడు మామిడి మొక్కను నాటుతూ 122 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడనున్న బ్రహ్మాండమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు హైదరాబాద్ వైపున ఓం ప్రథమంగా అంకురార్పణం జరిగింది. నందికొండ గ్రామానికి తూర్పు దిక్కున 12 మైళ్ళ పొడవుగల రోడ్డును ముఖ్యమంత్రి సందర్శించారు.

కృష్ణానదికి ఇరుప్రక్కల రెండు పర్వత శిఖరాలపై రెండు చిన్న కుటీరాలు నిర్మించబడినవి. రాగల డిసెంబర్‌లో ఇండియా ప్రధానామాత్యుడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు శంకుస్థాపన మహోత్సవం జరిపే శుభతరుణంలో పైకుటీరాలున్న చోటనే పెద్దస్తంభాలు నిర్మాణం కాగలవు ఈ లోపల మనుష్యులను, సరుకులను చేరవేయడానికి రాకపోకల సౌకర్యాలను కలిగించేందుకై నదికి ఇరువైపుల చురుకుగా పనులు కొనసాగుతున్నవి.

ఆంధ్రరాష్ట్రంవైపున మాచెర్ల రైల్వేస్టేషను మొదలుకొని 13 మైళ్ళపొడవున రోడ్డునిర్మాణం పూర్తి చెయ్యబడింది. నదీతీరంవరకు విద్యుచ్ఛక్తి తీగెలుకూడా ఏర్పాటు చేయబడినవి. హైదరాబాదీ వైపున పెద్దవూరు నుంచి డామ్ సలాపికి 12 మైళ్ళ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది.

నాగార్జున సాగర్ నిర్మాణంవల్ల మునిగిపోగల గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా చేరి నిన్న సభచేశారు. ఆ సభలో హైదరాబాది ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణరావుగారు ఈ విధంగా మాట్లాడారు: "ప్రపంచంలో గల పెద్ద డాములలో చేర్పదగింది నాగార్జునకొండ డాము దీని నిర్మాణానికి 122 కోట్ల రూపాయలు వెచ్చించబడనున్నవి. 110 చదరపు మైళ్ళ వైశాల్యం గల రిజర్వాయర్ నిర్మించబడగలదు దానివల్ల హైదరాబాద్ వైపున 26 గ్రామాలు మునిగిపోవడం సంభవిస్తుంది అయితే మునిగిపోయిన గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలలో సుఖంగా నివసించడానికి తగుమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్గజేస్తుంది హైదరాబాద్ వైపున త్రవ్వబడే కాలువ 140 మైళ్ళ పొడవు గలది. దానికింద 8½ లక్షల ఎకరాల భూమి సాగు కాగలదు"

హైదరాబాదుకు విద్యుచ్ఛక్తి సరఫరా

హైదరాబాద్, ఆగస్టు 24 — 225 లక్షల వ్యయంతో నిజాం సాగర్ హైడ్రో-ఎలెక్ట్రిక్ స్కీము నిర్మాణం పూర్తికావచ్చిందని హైదరాబాద్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పారు. దీని నుంచి 8,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కాగలదు.

416 33 లక్షల రూపాయల ఖర్చుతో తుంగభద్ర హైడ్రో-ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణం త్వరలో ప్రారంభించబడగలదని కూడా వారన్నారు దానివల్ల 18,000 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి కాగలదు.

ప్రథమ పంచవర్ష ప్రణాళిక కింద 17 పట్టణాలకు, గ్రామాలకు విద్యుచ్ఛక్తి సరఫరా చేయబడునని, అందుకు 47½ లక్షల రూపాయల వ్యయం కాగలదని తెలుస్తున్నది. ద్వితీయ ప్రణాళికలో జిల్లాల విద్యుచ్ఛక్తి స్కీములే కాక, నందికొండ, పూర్ణదేవనూర్ మొదలైన మూడు పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం కానున్నవి.

రామపాద సాగరం

తమిళనాడు వారి శ్రద్ధ

న్యూఢిల్లీ, ఆగస్టు 24 — రామపాద సాగర ప్రాజెక్టు నిర్మాణాన్ని గురించి. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సందర్భంలో, పరిశీలించడం జరుగుతుందని ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా, మద్రాసు పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎస్. వి. రామస్వామిగారికి తెలియజేశారు.

ప్రస్తుతానికి సముద్రంపాలు అవుతున్న గోదావరి నదీ జలాన్ని రామపాద సాగర ఆనకట్ట నిర్మాణం ద్వారా కృష్ణానదికి చేర్చి, కృష్ణా డెల్టాలో ఉద్దేశిస్తున్న పథకాలకు వాటిని వినియోగించుకొని, కృష్ణానదీ జిల్లాలను మద్రాసు రాష్ట్రంలోని దక్షిణఆర్కాటు వరకు కొనిపోవడానికి వీలు కలుగుతుంది కనక దీనిని గురించి ఆలోచించాలని శ్రీ రామస్వామిగారు ప్లానింగ్ కమిషన్‌కు, ఆంధ్ర, మద్రాసు ముఖ్య మంత్రులకు, ప్లానింగ్ మంత్రికి లేఖలు వ్రాసివున్నారు.

పారిశ్రామిక పెట్టుబడి సంస్థ బిల్లుకు రాజ్యసభ సమ్మతి

న్యూఢిల్లీ, ఆగస్టు 24 — ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చట్టం సవరణ బిల్లును రాజ్యసభ నేడు ఆమోదించింది. దీనిలో పని చేస్తున్నవారి జీతాలకు "గరిష్ఠ పరిమితి" నిర్ణయించాలని చర్చలో పాల్గొన్న సభ్యులు చేసిన సూచనకు మంత్రి శ్రీ ఎ. సి. గుహ సమాధానం చెబుతూ, జీతాల విషయంలో ప్రభుత్వం విధానం నిర్ణయమైనప్పుడు, ఈ విషయాన్ని కూడా ఆలోచించగలరని చెప్పారు. ఆచార్య రంగా, శ్రీ అక్బర్ అలీఖాన్, శ్రీ పి. దానప్పగార్లు ఈ చర్చలో పాల్గొన్నారు.

భారతదేశంలో 1954-55 సంవత్సరంలో జాతీయ రహదారుల అభివృద్ధికి 3 కోట్ల 82 లక్షల రూపాయలు వ్యయపరచబడాయి.

"చేను మేసిన కంచె"

పోలీసులు అక్రమంగా రైల్వే టిక్కెట్లు సంపాదించి, అమ్ముకున్నారట

న్యూఢిల్లీ, ఆగస్టు 24 — పోలీసులు దొంగ వారంట్లుచూపి, రైల్వే టిక్కెట్లు సంపాదించడానికి 1954 సెప్టెంబర్‌లో నార్త్ ఈస్టరన్ రైల్వేలోచేసిన ప్రయత్నం కనుగొనబడినదని రైల్వేమంత్రికి పార్లమెంటరీ కార్యదర్శి అయిన మునవర్ షానవాజ్ ఖాన్ నేడు లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు

ఇతర రైల్వే జోన్‌లలో కూడా యిటువంటి అవినీతి సాగుతున్నదా అని ప్రశ్నించగా ప్రభుత్వానికి సమాచారమేమీ అందలేదని ఆయన అన్నారు

పోలీసులు ప్రయాణాలకు ముందుగానే వారంట్లపై ఆఫీసర్లచే సంతకాలు చేయించి అటిపెట్టు కొంటున్నారని, టిక్కెట్లు కొనే వేళకు వాటిలో పేర్కొనబడిన ప్రయాణీకుల సంఖ్యను హెచ్చిస్తున్నారని, ఈ ప్రకారం అదనంగా సంపాదించిన టిక్కెట్లను ప్రజలకు విక్రయిస్తున్నారని ఆయన తెలియజేశారు.

ఈ కేసును గురించి బీహార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట.

నార్త్ ఈస్టరన్ రైల్వే జోనులోనే దొంగ రైల్వే టిక్కెట్లను తయారుచేస్తున్న ఒక ముఠాను కూడా పోలీసులు పట్టుకొన్నట్టు ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థి కాంగ్రెస్ ఉపసంఘ సమావేశం 28 వ తేదీ ఉదయం 9 గంటలకు విజయవాడ. ఆంధ్రరత్న భవనం (శ్రీ భావన్నారాయణ హాలు)లో జరుగుతుంది.

(3 వ పేజీ తరువాయి)

రానట, వారి ప్రశ్నలకు సమాధానమివ్వనటు, చట్టరీత్యా నాపై చర్యతీసికొంటానని బెదరించినప్పుడు మాత్రమే నేను దిగివచ్చినట్లు పేర్కొన్నారు.

"ఇదంతా సత్యదూరమైన ఆరోపణ కమిషన్ ప్రశ్నావళికి వ్రాతపూర్వకంగా తరపున మాత్రమేకాక, నా తరపున కూడా నేను పూర్తిగా సమాధానాలు పంపాను. నాకు ఆహ్వానం వచ్చినప్పుడు స్వయంగా కమిషన్ సమక్షానికివెళ్ళి, నా అభిప్రాయాలు చెప్పాను.

"అందువల్ల పార్లమెంటు సభ్యులు చేసిన ప్రకటనలు నిజానికి పూర్తిగా విరుద్ధమైనవి. ప్రముఖ స్థానాలలో వున్నవారు పరుషమైన నిందావాక్యాలతో యిట్టి ఆరోపణలుచేసి, ప్రజలను పెడదోవ త్రొక్కించడం దుస్సహం."

నిరుద్యోగ సమస్య పరిశీలన

ప్రవీణుల నియామకానికి ప్లానింగ్ కమిషన్ నిర్ణయం

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక విలేకరి)

న్యూఢిల్లీ, ఆగస్టు 24 — దేశంలో గల నిరుద్యోగుల సమస్యను గురించి- ముఖ్యంగా విద్యాధికులైన నిరుద్యోగుల సమస్యను గురించి- పరిశీలించే నిమిత్తం ప్రవీణుల సంఘమొకదానిని యేర్పాటు చెయ్యడానికి ప్లానింగ్ కమిషన్ నిశ్చయించినట్లు తెలుస్తున్నది ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద ఈ సమస్యను మరింత ప్రయోజనకరంగా పరిష్కరించే నిమిత్తమే ఈ చర్య గైకొనబడుతున్నది.

విద్యావంతులలో నిరుద్యోగులైవున్నవారి సమస్యను గురించి వర్తమాన ప్రణాళిక కింద తగినంత శ్రద్ధ చూపబడలేదనే విషయం గ్రహించబడింది.

ప్రణాళికను జయప్రదంగా అమలు పరచడానికి అవసరమైన సుశిక్షితమైన సిబ్బందిని సమకూర్చుకొనే విషయమైకూడా ప్లానింగ్ కమిషన్ నేటి సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిపింది.

ద్వితీయ ప్రణాళిక కాలంలో కోటిమంది నుంచి 1 కోటి 20 లక్షల మంది వరకు పనిపాటులు కల్పించాలని ఉద్దేశించబడింది ప్లానింగ్ కమిషన్ నియమించే ప్రవీణుల సంఘం ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొంటుంది

తూర్పు బెంగాల్ శరణార్థులు

హైదరాబాద్‌లో ఎనిమిది వేల యకరాల భూమి కేటాయింపు

న్యూఢిల్లీ, ఆగస్టు 23 — తూర్పు బెంగాల్ నుంచి వచ్చిన సుమారు 1,200 శరణార్థుల కుటుంబాలకు 8 000 ఎకరాల భూమి హైదరాబాదులో కేటాయించబడి దని, ఒరిస్సా రాష్ట్రంలో మల్కాన్‌గిరి తాలూకాలో 50 చదరపు మైళ్ళ భూమి మరికొంతమంది కాందిశీకులకు ఇదేవిధంగా కేటాయించబడగలదనీ తెలుస్తున్నది.

తూర్పు బెంగాలీ నుంచివచ్చిన శరణార్థులకు భూవసతి ఏర్పాటుచేసే విషయమై పునరుద్ధరణ మంత్రిత్వశాఖ వారు ప్లానింగ్ కమిషన్‌తో చర్చించారు. జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో కూడా ఈ విషయం చర్చించబడింది ఒరిస్సా, ఆంధ్ర, హైదరాబాద్, మైసూరు, వింధ్య ప్రదేశ్, రాజస్థాన్— మొదలైన రాష్ట్రాలలో శరణార్థులకు భూములు కేటాయించే నిమిత్తం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీనియరు ఉద్యోగులతో కూడిన బృందం ఒకటి నియమించబడింది.

శరణార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించే నిమిత్తం వారు నివసించే ప్రాంతాలలో 20 పథకాలు ప్రారంభించాలని నిశ్చయించబడింది వీటికింద మొత్తం 3,84 00 400 రూపాయల ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వం సుమారు 1,56 50,000 రూపాయల ఖర్చును భరిస్తుంది ఇవిగాక శరణార్థులకు ఆర్థిక సహాయంచేసేనిమిత్తం సుమారు 6,53 00 000 రూపాయల ఖర్చుతో కూడిన 250 పథకాలు ఆమోదించబడ్డాయి తూర్పు ప్రాంతంలో గడచిన ఆర్థ సంవత్సరంలో పునరుద్ధరణ శాఖ నిర్వహించిన కార్యకలాపాలను గూర్చిన సమీక్షలో ఈ వివరాలు పొందుపరచ బడ్డాయి.

రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం

సెప్టెంబరు నెలాఖరుకు నివేదిక అందజెయ్యనున్నదట

మద్రాసు, ఆగస్టు 24 — రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం నివేదిక అందజేసిన తర్వాత దానిని తిరిగి రాయుటకని పంపబడగలదన్న వార్తలను గురించి ప్రశ్నించగా అవి పూర్తిగా నిరాధారమైనవని నేటి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి విమానంలో ఇక్కడికి వచ్చిన సర్దార్ కె. ఎమ్. పణిక్కర్ ఖండించారు.

భాషా ప్రాతిపదికపై కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఏర్పడడానికి కేమైనా అవకాశాలు కలవా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆ విషయం గురించి తన కేమీ తెలియదని సర్దార్ పణిక్కర్ చెప్పారు.

తన నివేదికను తుది రూపమిచ్చి వచ్చే సెప్టెంబరు 30 వ తేదీనాటికి ఇండియా ప్రభుత్వానికి రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం సమర్పించగలదని ఆయన అన్నారు.



వరుసగా 4 వ వారము మద్రాసు - అశోక్‌లో

రోజూ 3 ఆటలు

మ. 3; సా. 6-15; రా. 9-30 గం. లు



* నళిని జయవంత్
* దేవ్ ఆనంద్
* నిరూపరాయ్ అండ్ ప్రాణ్

ఫిల్మిస్తాన్ వారి నృత్య సంగీత చిత్రము

మునింజీ

సంగీతం: ఎస్. డి. బర్మన్

డైరెక్షన్: సుబోధ్ ముఖర్జీ వీణ వాద్యము: సహీర్ లూధియానవి అండ్ శైలేంద్ర

ఇంకను క్రిక్కిరిసిన ప్రేక్షకులకు ప్రదర్శింపబడుతున్న హాళ్లు:

మెజస్టిక్ - బెంగుళూరు సిటి | ప్రభాత్ పిక్చర్ ప్యాలస్ - మైసూరు
అశోక్ - కోయంబత్తూరు | అశోక్ - హైదరాబాద్ | క్రౌన్ - వెల్లూరు

ఫిల్మిస్తాన్ వారి విడుదల





Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

27-8-55

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 201
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శనివారం
27-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800220

సౌరాష్ట్రంలో అపూర్వ దీపావళి

రాజ్‌కోట్, ఆగస్టు 24—సౌరాష్ట్రంలోని హరిజన విద్యార్థులు వచ్చే దీపావళి పండుగను సవర్ణ హిందువుల ఇళ్ళలో జరుపుకుంటారు.

దీపావళి సెలవలు తమ ఇళ్ళలో గడపవలసిందిగా విద్యార్థి వసతి గృహాల, ఇతర విద్యాసంస్థల ముస్లిగు వాటిలోని హరిజన విద్యార్థులు 250 మందికి సవర్ణ హిందువులనుంచి ఆహ్వానాలు వెళ్లాయి.

విద్యార్థుల ప్రయాణపు ఖర్చులను సౌరాష్ట్ర బ్యాక్‌వర్డ్ క్లాసెస్ బోర్డ్ భరిస్తుంది.

ముడి బియ్యం కనీసం వెల మణుగుకు రు 11లుగా నిర్ణయం

అంతకంటె కూడా ధర పడిపోతే, మార్కెట్టులో ప్రభుత్వం సరుకును కొనగలదట

వరి పండించే రాష్ట్రాల ప్రతినిధులతో రెండు రోజుల చర్చ తర్వాత ఢిల్లీ ప్రకటన

న్యూఢిల్లీ ఆగస్టు 26—

ముడి బియ్యం ధర మణుగు ఒక్కింటికి పదకొండు రూపాయల లోపుకు పడిపోగలపక్షంలో, ధరను కనీసం పదకొండు రూపాయలవద్ద నిలబెట్టడానికి ఆ రేటుకు దేశంలో వరి పండించబడే ప్రాంతాలలోని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీతమైన మార్కెట్లలో సరుకును కొనాలని నేడిక్కడ పరిసమాప్తమైన వరి పండే రాష్ట్రాల ప్రతినిధుల సమావేశంలో నిశ్చయించబడింది.

ఈ విధంగా బియ్యాన్ని ఖరీదు చేయడానికి అవసరమయ్యే ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ బియ్యం బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వమే వహిస్తుంది. ఈ సందర్భంలో బియ్యాన్ని ఖరీదు చేయాలా, ధాన్యాన్ని ఖరీదు చేయాలా అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకొనగలవు.

వడ్లను ఖరీదు చేయవలసినప్పుడు, వడ్లను బియ్యంగా మార్చడానికి అయ్యే ఖర్చును, ముడి బియ్యానికి నిర్ణయించబడిన పై ధరను దృష్టిలో వుంచుకొని వడ్లధర నిర్ణయించబడగలదు.

ఈ కొనుగోలు ప్రధానంగా రైల్వే స్టేషన్ గల మార్కెట్‌లో జరుగుతుంది. ఒకవేళ రైల్వే స్టేషన్‌లకు దూరంగా దేశంఅంతర్భాగాలలోని మార్కెట్లలో బియ్యంగాని, వడ్లుగాని ఖరీదుచేయబడితే, అక్కడకు సమీపంలోని రైల్వే స్టేషన్‌లకు సరకును చేరవేయడానికి అయ్యే ఖర్చును మినహాయించినమీదట వాటి ధర నిర్ణయించబడుతుంది.

ఈ కొనుగోలు కార్యక్రమం, ఇంతకు ముందు అమలులోవున్న గోధుమ కొనుగోలు స్కీములోవలెనే, రాష్ట్ర ప్రభుత్వాల నియమించే కొనుగోలు ఏజెంటుల ద్వారాగాని, ప్రభుత్వశాఖల ద్వారానేగాని కొనసాగించబడుతుంది. ఈ విధంగా ఖరీదుచెయ్యబడే బియ్యాన్ని ధాన్యాన్ని నిల్వచేసి భద్రపరచడానికి అయ్యే ఖర్చును కేంద్రప్రభుత్వమే భరిస్తుంది.

ఈ కొనుగోలు స్కీముకు ఎంతధనం అవసరమయ్యేది మున్నగు వివరాలను గురించి ఇండియా ఆహార, వ్యవసాయ శాఖోద్యోగులు, రాష్ట్రప్రభుత్వాల ప్రతినిధులు కలిసి చర్చిస్తారు.

మధ్యభారత్ గజదొంగ మాన్‌సింగ్ కాల్చివేత

—పోలీసులతో జరిగిన సంఘర్షణలో

ఇండోర్, ఆగస్టు 26—

ఉత్తరప్రదేశ్, మధ్యభారత్ రాష్ట్రాలలో పెద్ద దోపిడీలు జరిపిన గజదొంగల ముఠా నాయకుడు మాన్‌సింగ్, భిండ్ పట్టణానికి మూడుమైళ్ళ దూరంలో వున్న కాకేకపురా గ్రామంలో పోలీసులతో జరిగిన సంఘర్షణలో కాల్చివేయబడ్డాడని మధ్యభారత్ ప్రభుత్వం నేడు ప్రకటించింది.

మాన్‌సింగ్ శవం భిండ్ పట్టణానికి తీసుకువెళ్ళి, అక్కడి ఆస్పత్రిలో పెద్ద పోలీసు బందోబస్తుతో వుంచబడిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ నరసింగ్‌రావ్ దీక్షిత్ నేడు తెలిపారు.

నిన్న మాన్‌సింగ్ గజదొంగల ముఠాతో పోలీసులకు జరిగిన పోరాటంలో ఇద్దరు దొంగలు కాల్చివేయబడ్డారని, ఈ ఇద్దరి శవాలు సమీపంలోని పొదలో దొరికాయని మంత్రి అన్నారు.

పోలీసులకు, దొంగలకు మధ్యన రెండు రోజుల క్రితం ప్రారంభమైందని, నేడు 20 నిమిషాలపాటు జరిగిన తుపాకియుద్ధంలో ముఠానాయకుడు మాన్‌సింగ్, ఒక పోలీసు జవాను మరణించారని, ముగ్గురు నలుగురు పోలీసులకు తీవ్రమైన గాయాలు తగిలాయని మంత్రి అన్నారు.

మైన పరాక్రమవంతుడని అన్నాడు సుబేదార్ సింగ్ సహితో మాన్‌సింగ్ దగ్గరి చుట్టాలందరు చంపబడినటుల అన్నాడు.

మాన్‌సింగ్ మరొక కొడుకు తాసీల్దార్ సింగ్‌ను పరుడు ఉత్తరప్రదేశ్ పోలీసులు గాయపరచి పట్టుకున్నారు. ఈయన కు ఎటావా కోర్టు విచారణ జరుపుతున్నది. మాన్‌సింగ్ ముఠాలో మిగిలిన గజదొంగ ఒక్కడే రూపా అనేవాడు మాత్రమే.

రూపా మాన్‌సింగ్ కళేబరాన్ని తీసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా గుండు దెబ్బ తగిలిందని పోలీసులు అంటున్నారు.

నాలుగు రాష్ట్రాల పోలీసులను తిప్పలు పెడుతున్న మాన్‌సింగ్ మెడకు తూటాతగిలి పడిపోయాడని దీక్షిత్ అన్నాడు.

మాన్‌సింగ్ అన్న నవాబ్‌సింగ్ జబ్బుతో మరణించాడని తెలియవచ్చిన వార్త ఇంకా ధ్రువపడలేదు. నవాబ్‌సింగ్ ఇంకా బతికే వున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

పండిట్ పంత్ సంతోషం

న్యూఢిల్లీ, ఆగస్టు 25—గజదొంగ మాన్‌సింగ్ కాల్చి చంపివేయబడ్డాడనే వార్త వినగానే ఇండియన్ యూనియన్ హోంశాఖ మంత్రి పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ "ఇన్నాళ్ళకు" అని సంతోషం ప్రకటించాడు.

మాన్‌సింగ్ మరణవార్తను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, మధ్యభారత్ హోంశాఖామంత్రి నేడు పండిట్ పంత్‌కు టెలిఫోన్‌లో తెలియజేశారు.

మాన్‌సింగ్ కుమారుని వధ

గజదొంగ పెద్ద కొడుకు సుబేదార్‌సింగ్ కూడా భిండ్ తాలూకాలోని ఒక గ్రామంలో కాల్చివేయబడ్డాడని మధ్యభారత్ ప్రభుత్వం నేడు చేసిన తాజా ప్రకటనవల్ల తెలుస్తున్నది. సుబేదార్ సింగ్ ముఠాకు, పోలీసులకు ఎక్కడ సంఘర్షణ జరిగిందీ స్పష్టంగా తెలుపబడలేదు.

సుబేదార్ సింగ్ మరణించినట్లు హోంశాఖామంత్రి శ్రీ నరసింగ్‌రావ్ దీక్షిత్ నేడు శాసన సభలో ప్రకటించాడు.

ఆగస్టు 25 వ తేదీ మధ్యభారత్ రాష్ట్రానికి పుడినపమని, ఆగస్టు 15 వ తేదీతో సమాన

ఢిల్లీలో టాంకుల ప్రదర్శనం

ప్రెసిడెంట్ ప్రసాద్ సందర్శనం

మూక్వలి, ఆగస్టు 25—ఢిల్లీలోని మెహరౌలీరోడ్డులో కుతుబ్‌మీనార్‌కు వెనక ప్రక్క నేడు జరిగిన టాంకులు, యితర ఆయుధాల ప్రయోగ ప్రదర్శనాన్ని ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ తిలకించారు. భారత సైనిక శాఖ తాత్కాలిక అధిపతి లెఫ్టినెంట్ జనరల్ కాంతసింగ్ రాష్ట్రపతి వెంటవున్నారు.

రక్షణ వ్యవహార మంత్రి శ్రీ మహావీరత్యాగి, రక్షణ వ్యవస్థ ఉపమంత్రి శ్రీ సుర్‌జిత్‌సింగ్ మజీథియా, సంయుక్త కార్యదర్శులు శ్రీయుతులు బి. బి. ఘోష్, యస్. యస్. ఖేరా, హెచ్. సి. శరీన్, మేజరు జనరల్ జె. యస్. చౌదరి, మేజరు జనరల్ యస్. డి. వర్మ, మేజర్ జనరల్ శారాని గిల్‌బర్ట్, సైనికశాఖ ఉన్నతోద్యోగులు ప్రదర్శనాన్ని తిలకించారు.

గోవాలో మరొక సైనిక కేంద్రం స్థాపన

భయకంపితులైన అనేకమంది గోవనులు ఇండియాకు తరలివస్తున్నారట

గోవా సరిహద్దు ప్రాంతం, ఆగస్టు 26—

ఆగస్టు 15 సమూహ సత్యాగ్రహంలో గోవాలో విజృంభించిన జాతీయోద్యమాన్ని అణచివేయడానికి అక్కడ కొత్తగా ఒక సైనిక కేంద్రం ఏర్పాటు చేయబడిందనీ, పోర్చుగీసు పోలీసుదళం కూడా వృద్ధి చెయ్యబడుతున్నదనీ గోవన్ నేషనల్ కాంగ్రెస్ వర్గాలద్వారా తెలుస్తున్నది.

ధార్వార్ సమీపానగల కులానేలో స్థాపించబడిన కొత్త సైనిక కేంద్రంలో 1500 మందికి పైగా పోర్చుగీసు సైనికులు వున్నారు. నాగార్ పోలీసు స్టేషనులో అదనంగా 25 మంది సైనికులు నియమించబడినారు. ఈ రెండు కేంద్రాలకు మార్గదర్శకులుగా, సలహాదార్లుగా పనిచేయడానికి 25 మంది "గోవన్ గూండాలు" నియమించబడినట్లు కూడా గోవన్ నేషనల్ కాంగ్రెసు వర్గాలద్వారా తెలియవచ్చింది.

పోర్చుగీసు అధికారులు ఇళ్ళ సోదాలు, అరెస్టులు పెద్ద ఎత్తున ప్రారంభించారు. "క్విట్ గోవా" బులిటెన్‌లు పంచిపెట్టిన ఆరుగురిని అరెస్టు చేశారు. ఇంకా అనేకమందిని చితుకగొట్టారు. గోవాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చాలామంది గోవనులు బాండా, దొడామార్గు సరిహద్దులు దాటి ఇండియాకు వచ్చారు.

పోర్చుగీసువారి నిరంకుశత్వానికి ఇండియా ఆర్థిక నిర్బంధాలు తీవ్రతరం చేస్తున్నందున కలుగుతున్న ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక ఇంకా అనేకమంది ఇండియాకు వస్తున్నారు.

మరి ఐదుగురు డామన్ సత్యాగ్రహుల గెంటివేత

తిరిగివస్తే కాల్చుతామని బుడతకీచుల బెదరింపు

సూరత్ ఆగస్టు 26—ఆగస్టు 15 వ తేదీన ఈశ్వరలాల్ దేశాయ్ నాయకత్వాన డామన్‌లో సత్యాగ్రహం చేసిన 1500 మందిలో పోర్చుగీసువారి అధీనంలోవున్న ఆరుగురిలో ఐదుగురు నేడు ఇండియా సరిహద్దుకు గెంటివేయబడినారు.

శ్రీ దేశాయ్ మాత్రం గోవాకు తీసుకుపోబడి అక్కడ నిర్బంధించబడినాడు.

శ్రీ టి.బోలీ అనే సత్యాగ్రహిని ఇండియా సరిహద్దువద్ద విడుదల చేసేటప్పుడు తిరిగి సత్యాగ్రహం చెయ్యనని కొబ్బరికాయ పట్టుకొని శపథం చెయ్యవలసిందిగా పోర్చుగీసు అధికారులు హెచ్చరించారట. అతడు అంగీకరించకపోయేసరికి ఈసారి వస్తే తుపాకులు పేల్చి చంపుతామని బెదరించి పంపారు.

బ్రిటన్, అమెరికా, స్పెయిన్‌ల మద్దతు

"మాకు బ్రిటన్, అమెరికా, స్పెయిన్‌లు మద్దతు యిస్తున్నవి జాగ్రత్త! ఈసారి సత్యాగ్రహం చేస్తే కాల్చివేస్తాం" అని డామన్ అధికారులు బెదరించినట్లు సత్యాగ్రహులు వెల్లడించారు.

ఈశ్వరలాల్ దేశాయ్ సతీమణి

గోవాలో తన భర్తతో సంభాషించడానికి అనుమతి

సూరత్, ఆగస్టు 25—ఇటీవల డామన్‌లో సత్యాగ్రహంచేసి అరెస్టు చేయబడిన గుజరాత్ ప్రజా-సోషలిస్ట్ నాయకుడు శ్రీ ఈశ్వరలాల్ దేశాయ్‌ను ఆయన సతీమణి శ్రీమతి కుముద్‌బేన్ గోవాజైలుకు వచ్చి చూడడానికి పోర్చుగీసు అధికారులు అనుమతించారు.

భర్తను పరీక్షించడానికై తన వెంట డాక్టరు రావడానికి అనుమతి ఇవ్వవలెనని ఆమె చేసిన విజ్ఞప్తిని మాత్రం నిరాకరించారు. ఆయన ఆరోగ్యంగా వుంటున్నందువల్ల డాక్టరు పరీక్షకు అంగీకరించమని అన్నారు.

ఈ విషయాలు అన్నింటిని తెల్పుతూ డామన్ గవర్నర్ శ్రీమతి కుముదిబేన్‌కు డామన్ గవర్నర్ గత సోమవారం టెలిగ్రాం పంపాడు. ఈమె నేటి ఉదయం గోవాకు బయలుదేరి వెళ్ళింది.

మెక్సికో మంత్రికి గోవా సమస్య వివరణ

వాషింగ్టన్, ఆగస్టు 24—గోవా సమస్య పట్ల ఇండియా వైఖరిగురించి మెక్సికో విదేశాంగమంత్రి మిస్టర్ లూయి పడిల్లా నెర్వోకు అమెరికాలోని ఇండియారాయబారి శ్రీ జి. ఎల్. మెహతా వివరించినట్లు రాయబారి కార్యాలయం నేడు ప్రకటించింది.

మెక్సికో నగరంలో పీఠభూమి ప్రపంచంలో ఉద్రిక్తత గురించి చర్చించినప్పుడు గోవా సమస్య కూడా ప్రస్తావించబడింది.

శ్రీ మెహతా ఆగస్టు 30 వ తేదీన వాషింగ్టన్‌కు తిరిగివస్తారు.

ఏ. ఐ. సి. సి. చర్చ

సెప్టెంబర్ 3, 4 తేదీలలో

ఎర్నాకుళం, ఆగస్టు 26—సెప్టెంబరు మూడు, నాలుగు తేదీలలో న్యూఢిల్లీలో జరుగనున్న అఖిలిండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో గోవా సమస్య చర్చించబడగలదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. పి. మాధవన్ నాయర్ నేడు ప్రకటించారు.

ఆంధ్ర రాష్ట్రానికి ద్వితీయ పంచవర్ష ప్రణాళిక

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముసాయిదాపై తుది నిర్ణయం

తుంగభద్ర ఎగువకాలువ ప్రణాళికలో చేరగలదని ఉపముఖ్యమంత్రి ఆశాభావం

కర్నూలు, ఆగస్టు 26—

ఆంధ్ర మంత్రివర్గం నేడు జరిపిన సమావేశంలో రాష్ట్ర ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాపై తుది నిర్ణయం చేసింది. గవర్నర్ త్రివేదీ చర్చలలో పాల్గొన్నారు.

సమావేశం తర్వాత ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు పత్రికాప్రతినిధులతో ముచ్చటిస్తూ, ఈనెల 31, సెప్టెంబర్ 1 వ తేదీలలో ఆంధ్రమంత్రులు న్యూఢిల్లీలో ప్లానింగ్ కమిషన్‌తో జరుపనున్న సమావేశం దృష్ట్యా మంత్రివర్గం ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాపై ప్రాథమిక చర్చలు జరిపిందని, ఆంధ్ర మంత్రులు ప్లానింగ్ కమిషన్‌తో సంప్రతించడానికి ముందు ఈ నెల 30 వ తేదీన న్యూఢిల్లీలో మరల ప్రణాళికను పరిశీలిస్తారని అన్నారు.

ప్రణాళిక పరిమాణం ఎంత అనేది ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదని, కాని పరిమాణం నిర్ణయించేముందు శైశవావస్థలోవున్న ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలను ప్లానింగ్ కమిషన్ సవివరంగా పరిశీలించగలదని ఆయన అన్నారు.

ఆంధ్రరాష్ట్రం వెనుకబడి వుండడానికి గల వివిధ సమస్యల దృష్ట్యా ప్లానింగ్ కమిషన్ 244 కోట్ల రూపాయల అంచనాలుగల ఆంధ్రరాష్ట్ర ద్వితీయ ప్రణాళికలో ఎలాటి కోతను జరుపదని ఆశిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రథమ పంచవర్ష ప్రణాళిక మధ్యన ఒక సంవత్సరం రాష్ట్ర విభజన మూలంగా వ్యర్థమైందని, రాష్ట్రవిభజన జరిగేవరకు కొత్త ప్రణాళికలనుగురించి ఆలోచించమని అప్పటి ఉమ్మడిమద్రాసు ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారి తెలిపారని ఆయన అన్నారు.

తుంగభద్ర ఎగువకాలువ నిర్మాణం ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చబడగలదని, ఆశిస్తున్నానని, కేంద్రప్రభుత్వం ఈ పథకానికి కొంత డబ్బు మంజూరు చేయవచ్చునని, ఆ మొత్తం ఎంత అని చెప్పలేనని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారన్నారు.

ఢిల్లీ చర్చలలో ఆంధ్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి, ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ కళా వెంకటరావు, పరిశ్రమ శాఖామంత్రి శ్రీ అల్లపన్నగారు పాల్గొంటారు. వీరివెంట ఆంధ్రప్రభుత్వం ఐదుగురు సెక్రటరీలు, పదకొండు శాఖల ప్రధానాధికారులు వెళ్లుతారు.

పరిమాణం తగ్గించబడిందన్న వార్తల ఖండన

కర్నూలు, ఆగస్టు 25—ఆంధ్ర రాష్ట్రం ద్వితీయ ప్రణాళిక పరిమాణం 200 కోట్ల రూపాయలకు తగ్గించబడినటు కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలను నేడిక్కడ ఆంధ్ర ప్రభుత్వం అధికార ప్రతినిధి ఒకరు ఖండించారు.

ఆంధ్ర రాష్ట్రం ద్వితీయ ప్రణాళిక ముసాయిదా కేంద్రానికి అందజేయ్యబడిందని కొన్ని పత్రికలు ప్రకటించిన విధంగా ఈ ప్రణాళిక పరిమాణాన్ని 200 కోట్లకు తగ్గించారని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వంనుంచి ఎలాంటి వర్తమానం రాలేదని ఆయన ప్రకటించారు.

ఆంధ్ర ప్రభుత్వం 175 కోట్ల రూపాయల పరిమాణం మేరకు ప్రత్యామ్నాయ ప్రణాళికను తయారుచేసిందా అని ప్రశ్నించగా, ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించవలసిన సమస్య ఏర్పడలేదని, 244 కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరంకాగల ఆంధ్ర ప్రభుత్వం ద్వితీయ ప్రణాళికను ప్లానింగ్ కమిషన్ ఆమోదించగలదనే తాము భావిస్తున్నామని ఆయన అన్నారు.

ద్వితీయ ప్రణాళిక ముసాయిదాను వున్నదున్నట్లుగా ఆమోదించవలసిన అవసరాన్ని గురించి ప్లానింగ్ కమిషన్‌కు నచ్చచెప్పడానికి ఆంధ్ర ప్రభుత్వం ప్రయత్నించగలదని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీ చర్చల అనంతరం ద్వితీయ ప్రణాళిక పరిమాణాన్ని తగ్గించవలసిన సమస్య ఏర్పడితే అప్పుడే దీనిని గురించి ఆంధ్రప్రభుత్వం పరిశీలించగలదని, ఆగస్టు 29 వ తేదీని ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్‌తో సమావేశం సందర్భంగా చర్చకు రాగల విషయాలను గురించి పరిశీలించే నిమిత్తం మంత్రులు సభ్యులు గాగల రాష్ట్ర ప్లానింగ్ కౌన్సిల్ రేపు ఇక్కడ సమావేశం కాగలదని ఆయన వెల్లడించారు.

"రెండవ ఋణాన్నికూడా జయప్రదం చేయాలి"

ఆంధ్ర మహాజనులకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి

కర్నూలు, ఆగస్టు 25—

అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకుగాను రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రెండవ ఋణసేకరణలో సమధికోత్సాహంతో సహకరించవలసిందిగా ఆంధ్ర మహాజనులకు విజ్ఞప్తిచేస్తూ ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు ఒక ప్రకటన చేశారు.

ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బి గోపాలరెడ్డిగారు తన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు:

"తొలి ఋణసేకరణసందర్భంగా వసూలు ప్రారంభించిన మొదటి రోజునే కోరిన మొత్తంకంటె మించి వసూలైంది. ఆ ఋణం జయప్రదం కావడానికి చాల ఉదారంగా ఋణపత్రాలను కొని ప్రభుత్వంతో సహకరించిన సంస్థలకు, వ్యక్తులకు ఆంధ్ర ప్రభుత్వం తరపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అది శుభసూచకమైన విషయం. అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వంతో సహకరించడానికి ప్రజల సంసిద్ధతకు అది నిదర్శనం."

"రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధనకు తలపెట్టబడిన కార్యక్రమాల దృష్ట్యా రిజర్వు బ్యాంకితో సంప్రతించిన పిమ్మట రెండవ ఋణసేకరణకు ఆంధ్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఈ ఋణం మొత్తం 2 కోట్లు. మొదటి ఋణానికి ఏ షరతులు కలవో అవే షరతులు దీనికికూడా కలవు. తొలి ఋణానికిమించి వసూలైన మొత్తమంతా తిరిగి ఇవ్వబడుతున్నది."

"ఆ సొమ్మును ఈ కొత్త ఋణానికి యివ్వవచ్చు. తొలి ఋణసేకరణ సందర్భంగా మొదటిరోజునే వసూళ్ళు నిలిపివేయబడ్డ కారణాన ఋణపత్రాలను కొనలేకపోయినవారందరు ఇప్పుడు ముందుకు వచ్చి ఈ కొత్త ఋణాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా నా విజ్ఞప్తి."

బుడతకీచుల పావురం

హుబ్లి, ఆగస్టు 25—వార్తలు చేరవెయ్యడానికి ఉపయోగించబడే ఒక పావురం, యిక్కడ తక్కిన పావురాలతో చేరి దాహం తీర్చుకొనడానికి దిగగా, పావురాల పెంచే ఒక వ్యక్తి చూచి, అనుమానపడి ఆ విహంగాన్ని పట్టుకున్నాడు. దాని కాలును పరీక్షించగా ఒక కాగితం చుట్టబడివుంది. కాగితంపై పోర్చుగీసు భాషలో ఏదో వ్రాయబడివుంది. ఆ పక్షిని, పత్రాన్ని పోలీసులకు అప్పగించారు.

ఇదివరకు ఇటువంటి పావురం ఒకటి దహోనులో పట్టుబడిన విషయం పాఠకులకు విదితమే.

తుంగభద్ర ఎగువ కాల్వ నిర్మాణ సమస్య

మైసూరు ముఖ్యమంత్రితో చర్చలకై బెంగుళూరుకు శ్రీ గోపాలరెడ్డి ప్రయాణం

కర్నూలు, ఆగస్టు 26—

ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు సెప్టెంబరు 9, 10 తేదీలలో బెంగుళూరులో మైసూరు ముఖ్యమంత్రితో ఆంధ్ర, మైసూరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల గురించి చర్చించగలరని తెలియవచ్చింది.

తుంగభద్ర ఎగువకాల్వ నిర్మాణం విషయమై మైసూరు, ఆంధ్ర ప్రభుత్వాల మధ్య పరిష్కారం కావలసిన సమస్యలు కలవని ప్రకటించబడింది. ఆ సమస్యల పరిష్కారానికి ఉభయప్రభుత్వ ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం విషయమై మైసూరు ప్రభుత్వం ఇంకా ఎటువంటి సమాధాన మివ్వనటు విచారించగా తెలుస్తున్నది.

వంశధార ప్రాజెక్టు నిర్మాణం విషయమై చర్చలుజరపడానికి ఆంధ్ర, ఒరిస్సా ప్రభుత్వాల ప్రతినిధుల సమావేశం జరపడం గురించి ఒరిస్సా ప్రభుత్వం నుంచి యింకా ఎట్టి సమాధానం రాలేదట.

ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు బెంగుళూరు వెళ్ళబోయే ముందు అనంతపురంలో మద్రాసు ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారిని కలుసుకుంటారు.

అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలోని తమిళ విద్యార్థుల సమస్యల గురించి విచారించడానికి సెప్టెంబరు 8 వ తేదీకి మద్రాసు మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం గారు అనంతపురం వస్తారు.

ఇండియానుంచి ఆర్థికసహాయానికి బర్మా ప్రయత్నం

న్యూఢిల్లీ, ఆగస్టు 25—బర్మా ఆర్థికాభివృద్ధికి అయిదుకోట్ల రూపాయల సహాయం చెయ్యవలసినదిగా బర్మీస్ ఆర్థిక మంత్రి మిస్టర్ రషీద్ ఇటీవల ఇండియాను సందర్శించినపుడు కోరినట్లు తెలుస్తున్నది.

సాంకేతిక నిపుణులను—ముఖ్యంగా ఇరిగేషన్ ఇంజనీర్లను—సమకూర్చవలసిందని కూడా ఈయన కోరారు. బర్మాకోరికను ఇండియా ప్రభుత్వం పరిశీలిస్తున్నదట.

మద్రాసు, ఆగస్టు 25—విశాఖపట్నంలో "మేఖల" అనే శిక్షణ నౌకలో తర్ఫీదు యిచ్చేందుకుగాను అభ్యర్థులు మద్రాసులో సెప్టెంబరు 1 వ తేదీని నిర్ణయించబడుతారు.

ఆయుధ విసర్జన, అణుశక్తి

న్యూయార్క్, ఆగస్టు 25—సెప్టెంబర్ 20 వ తేదీని ప్రారంభమయ్యే జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆయుధ విసర్జన సమస్యపైన అణుశక్తి శాంతికాల వినియోగంపైన ప్రధానంగా చర్చ జరగగలదని మిత్రరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ మిస్టర్ హామర్‌షెల్డ్ నేడిక్కడ వివరించేశారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 25—కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల, వాణిజ్యశాఖా మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారిగారు ఆదివారంనాడు మద్రాసు మీదుగా బెంగుళూరు వెడతారు. కొత్త శాసనసభగా ఏర్పాటైన కాఫీబోర్డుకు ఆగస్టు 29 వ ప్రారంభోత్సవం జరుపుతారు.

SCREEN

(The most popular English Film News Paper.)

ఈ వారం సంచికలో

(స్వాతంత్ర్య వార్షికోత్సవ ప్రత్యేక సంచిక)

కాపీరైట్ చట్టం — అది ఫిలిములకు ఎలా వర్తిస్తుంది — ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్సు అసోసియేషను సెక్రటరి ఐ. కే. మీనన్ ప్రత్యేక వ్యాసం.

* * *

సినిమా స్కోప్‌లో ప్రత్యేక ఫోటోగ్రఫీ—

* * *

కొత్త "ప్రపంచ సుందరి" ఆకస్మిక నిర్ణయ వివరాలు.

* * *

భారతీయ ఫిలిములకు వేషభూషలు — ఆర్టు డైరెక్టరు సౌరెన్ సేన్ ప్రసంగం.

* * *

టేపులమీద ఫిలిములు — నూతన పరిశోధనలు.

* * *

రంగులలో మొట్టమొదటి భారతీయ పిల్లల చిత్రము — డైరెక్టరు — (ప్రొడ్యూసరుగా మారిన కెమెరామన్ జేమ్సు మాసాల కృషి.

* * *

నూతన తార చిత్రము (ముఖపత్రం) మంజా దినోత్సవపు రంగుల ఫోటోగ్రాఫ్ — తిరువాన్కూరు సోదరీమణులు.

వెల: నాలుగు అణాలు

పాఠకులు తమకు కావలసిన కాపీలను లోకల్ ఏజంట్లవద్ద ఆర్డరు యివ్వండి. లేదా మాకు వ్రాయండి.

పర్క్యులేషన్ మేనేజరు,

"స్క్రీన్"

ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మౌంట్‌రోడ్, బొంబాయి, ఫోర్ట్, బొంబాయి.



3 టన్నుల నుండి 10 టన్నుల వరకు కెపాసిటీ గల ట్రాక్టర్ ట్రెయిలరు, వెహికిల్ ట్రెయిలర్లకు మమ్ము సంప్రదించండి.

మేము మద్రాసు కార్పొరేషన్, ఈస్టు ఏషియాటిక్ కంపెనీ, నేషనల్ యింజనీరింగ్ వర్క్సు, సాయిబాబా లారీ సర్వీసు మున్నగువారికి సప్లయి చేశాము.

అయ్యప్పన్ ట్రెయిలర్ వర్క్సు

7-బి, ఇంపీరియల్ బ్యాంకు స్ట్రీట్, మౌంట్‌రోడ్డు,

మద్రాసు - 2.

ఎక్కువ పెళ్లిళ్ళు

మంచి వర్కింగు కండిషన్ లో వున్న సెకండ్ హేండ్ ఎక్కువ పెలుస్సు, ఫిలుము, సెస్ లు, పోర్టబుల్ బ్లోయర్లు కావలెను. పూర్తి వివరములతో వ్రాయగోరెదను.

చొడె అప్పారావు
ఇంజనీరింగు వర్క్సు
పోస్టు బాక్సు నెం 8.
కాకినాడ

సవరణ

19-8-55 నేటి ఆంధ్రప్రభ దిన పత్రిక 6 వ పేజీ మొదటి కాలంలో సంగ్రహ ప్రకటనలలో తెనాలి మునిసిపల్ ఆఫీసు కమీషనరు సంతకముతో ఒక "టెండరు నోటీసు" అని ప్రకటింపబడింది. దాని హెడింగు "టెండరు నోటీసు" బదులు "కొటేషన్ నోటీసు" అని చదువుకోవలెను.

ఆంధ్ర ప్రభుత్వం

విద్యుచ్ఛక్తి శాఖ

నెల్లూరు జిల్లాలో నాయుడు పేట సబ్ స్టేషన్ వద్ద దిగువ తెలిపినవాటిని నిర్మించే నిమిత్తం సీలు వేసిన టెండర్లు దిగువ సంతకందారుచే వారి ఆఫీసులో 20-9-55 తేదీ సా. 3 గం.ల వరకు స్వీకరించబడును. టెండరుమీద "నెల్లూరు జిల్లా నాయుడు పేట సబ్-స్టేషన్ వద్ద నివాస, నివాసేతర గృహముల నిర్మాణము" అని సూపర్ స్క్రైబు చేయవలెను.

1. రోడ్లు, కాలిబాటలు
2. ఒక బాపు "2ఎఫ్" టైప్ గృహములు
3. ఒక బాపు "2జి" టైప్ గృహములు
4. ఒక స్టోర్, టెలిఫోన్ రూము
5. నీటి సప్లయి
6. మురుగు కాలవలు

టెండరు పత్రం ఖరీదు రు. 10/- లు. అమ్మకంపన్ను రు. 0-2-6 లు అదనము. ఆదోనిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద చెల్లించేటు బట్టి, జనరల్ కన్ స్ట్రక్షన్ సర్కిల్, డిప్యూటీ చీఫ్ ఇంజనీరు పేర, పైన తెలిపిన మొత్తమునకు ఒక డిమాండు డ్రాఫ్టును పంపి దరఖాస్తు మీద 16-9-55 సా. 5 గం.ల వరకు ఆఫీసు వేళలలో తిరుపతి, గవర్నమెంటు ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు, కన్ స్ట్రక్షన్ డివిజన్, ఎగ్జిక్యూటివ్ యింజనీరు ఆఫీసు నుండి, టెండరు ఫారముల సెట్టు తెప్పించుకోవచ్చును.

టెండర్లు దిగువ సంతకందారుచే వారి ఆఫీసులో అచట హాజరైన టెండరుదారుల లేదా వారి అధికారం పొందిన ఏజంటు సమక్షమున 20-9-55 సా. 3 గం.లకు తెరవబడును.

ఎస్. జి. మాధవన్,
ఎగ్జిక్యూటివ్ యింజనీరు,
కన్ స్ట్రక్షన్ డివిజన్, తిరుపతి.

కావలెను

కర్నూలు, ఆంధ్ర గవర్నమెంటు ప్రెస్ లో కంప్యూటర్లుగా పని చేసే నిమిత్తము దిగువ సంతకందారుచే 31-8-55 వరకు దరఖాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్థులు దిగువ అర్హతలు కలిగి ఉండాలి:—

(1) అచ్చుపనిలో 5 సంవత్సరాలకు తక్కువ కాకుండ ప్రాముభవము.
లేదా
(2) పీస్ వర్కర్లు చేసిన పనులను జాగ్రత్తగాను, ఖచితంగాను విలువకట్టడానికీ, లైన్ అక్కౌంట్లు, బిల్ బుక్కు, కాల్క్యులేషను తయారు చేయడానికీ, ప్రచురణల ఖరీదులను లెక్క కట్టడానికీ, అవసరమైనప్పుడు ఎస్టిమేట్లను వేయడానికీ, ప్రయివేటు ప్రెస్ బిల్లులను సరిచూడడానికీ, తగిన సామర్థ్యము, సాంకేతిక పరిజ్ఞానము
లేదా
(3) అచ్చుపని సంబంధించిన పనుల బిల్లులను జాగ్రత్తగాను, ఖచితంగాను విలువ కట్టి లెక్క వేయడానికి తగిన ప్రాముభవం, సాంకేతిక పరిజ్ఞానంతో, మద్రాసు సెంట్రల్ పాలి టెక్నిక్ లో ప్రింటింగు డిప్లమో పొంది వుండాలి.
(4) ఉద్యోగానికి జీతం స్కేలు రు. 45-3-60-ఇ.బి.-2½-85.
(5) అభ్యర్థులు తమ స్వంత ఖర్చులమీద మద్రాసులో వున్న సేవనకీ అండ్ ప్రింటింగ్ కంట్రోలరు (ఆంధ్ర) యెదుట హాజరగుటకు సిద్ధపడి వుండవలెను. గవర్నమెంటు సర్వీసునుండి రిటైరయిన వారుగూడ దరఖాస్తు పెట్టుకోవచ్చును.

సేవనకీ అండ్ ప్రింటింగ్ కంట్రోలర్, 136, పిటర్సురోడ్డు, రాయపేట, మద్రాసు-14.

యకరానికి 10,792 కొబ్బరికాయలు

తిరువాకుళం, ఆగస్టు 24 — కేరళ యూనియన్ లోని కొట్టాయం జిల్లా వైకొంట్ తాలూకాలో ఒక రైతు 1954 లో ఒక ఎకరానికి 10,792 కొబ్బరికాయలు పండించాడు. హెచ్చు కొబ్బరి పంటకు రాష్ట్ర ప్రభుత్వంలో సెంట్రల్ కోకొనట్ కమిటీవారు నడుపుతున్న పోటీలలో 500 రూపాయల బహుమానం ఈ రైతుకు ఇవ్వబడింది.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
1955 ఆగస్టు 27 శనివారం

పరిష్కారావకాశం

గతవారం మొరాకోలో ప్రారంభమైన అల్లరులు, పొరుగునున్న అల్జీరియాకు కూడా వ్యాపించి అపరిమిత రక్తపాతానికి కారణమైనవి. అతివాద వర్గాలకు చెందిన కొందరు ప్రజల దౌర్జన్య చర్యలవల్ల మొరాకో, అల్జీరియా దేశాలు రెంటిలో యూరోపియనులు కొందరు ప్రాణాలు కోల్పోయినమాట వాస్తవమే. అయితే, అల్లరి మూకచేజిక్కి మరణించిన యూరోపియనుల సంఖ్య పదులు, వందలకు పరిమితం కాగా, అల్లరులను అణచివేయడానికై ఫ్రెంచి ప్రభుత్వం పురమాయించిన సైనిక చర్యల ఫలితంగా మొరాకో, అల్జీరియాల ప్రజలు వేలకువేలు నిహతులైనారు.

కేవలం యుద్ధరంగంలోవలె టాంకులు, విమానదళాలను తోడు చేసుకుని ఫ్రెంచిసైన్యం దేశంమీదవిరుచుకుపడినప్పుడు విప్లవకారులేకాక, వారితోపాటు నిరపరాధులైన ప్రజలనేకులు సైనికుల తుపాకులకు ఎరకావడం సహజం.

పాలకుల సాయుధబలాన్ని ఎదుర్కొనగల శక్తి తమకు లేదని తెలిసికూడా ప్రజలు తిరుగుబాటు చెయ్యడం అవిచారితమే కావచ్చు. అందువల్ల ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లవచ్చు. కాని, ఆ సంగతి గుర్తించి కూడా ప్రజలు ఎదురు తిరగడాన్నిపట్టి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యాపించిన అగ్రహానం ఎంత తీవ్రమో గ్రహించవచ్చు.

అంతేకాదు; సైనిక శాసనాలవంటి తీవ్ర నిర్బంధ విధానాలను అమలు జరపడం చేత తప్ప, ఇతరవిధాల ఫ్రెంచివారిక మీదట ఉత్తరాఫ్రికాలో తమ పెత్తనం నిలుపుకోలేరని గతవారం మొరాకో, అల్జీరియా దేశాలలో జరిగిన సంఘటనలు విశదపరిచినవి.

మొరాకోలోని ఫ్రెంచి రెసిడెంట్-జనరల్ గిల్బర్ట్ గ్రాండ్వాల్ తన పదవికి రాజీనామా ఇవ్వడం కూడా ఈ వూహను బలపరుస్తున్నది. మొరాకోలో అభ్యుదయకరమైన పరిపాలనను నెలకొల్పడానికి మిసర్ గ్రాండ్వాల్ తీవ్రంగా కృషి చేశాడు. కాని, ఫ్రెంచి ప్రభుత్వంలోని మితవాద వర్గాలు, మొరాకో, అల్జీరియా దేశాలలో పాతుకుపోయిన ఫ్రెంచి ధనస్వాములు ఆ కృషికి ప్రతికూలురు కావడం, హఠాత్తుగా దేశంలో అల్లరులు చెలరేగడం ఆయన రాజీనామాకు హేతువులైనవి.

ఈ పరిస్థితులలో ఫ్రెంచి మంత్రులకు, మొరాకన్ జాతీయవాదులకు మధ్య ఎయిక్స్-లే-బెయిన్స్ లో జరుగుతున్న రాజీ సంప్రతింపులు మాత్రం కొంతవరకు పరిష్కారావకాశాన్ని సూచిస్తున్నవి. ఫ్రెంచి ప్రధాని మ్యూస్యూర్ ఎడ్గార్ ఫారె సమరస పరిష్కారానికి పట్టుదల చూపడంవల్లనే కాకుండా, సంప్రతింపులలో పాల్గొంటున్న మొరాకన్ జాతీయ నాయకులు — నేషనలిస్, ఇస్తిక్లాల్ పార్టీల ప్రతినిధులు ఉభయులూ — పరిష్కారం సాధ్యమేనని, రాజీ సంభాషణలలో సమాధానసూత్రం కుదిరినా అనుసరించడానికి తాము సంసిద్ధులమనీ ప్రకటించడం కూడా ఆశాజనకం.

పదవ్యుతినందిన సుల్తాన్ మహమ్మద్ బెన్ యూసుఫ్ ను వెంటనే సుల్తాన్ పదవిలో అధిష్ఠితుని చేయవలసిందిగా జాతీయవాద ప్రతినిధులు పట్టుపట్టరట. ఇప్పుడు సుల్తాన్ స్థానంలో వున్న బెన్ అరాఫాను తొలగించి జనరల్ కౌన్సిల్ ను ఏర్పాటు చెయ్యడానికి ఫ్రెంచి మంత్రివర్గం సుముఖంగా వున్నదిట.

ప్రస్తుతం ఏర్పడిన క్లిష్ట పరిస్థితిలో సై విధంగా ఉభయ వర్గాలను రాజీకుదరడం వాంఛనీయమే. ఈ సందర్భంలో జోక్యం కలగజేసుకోనవలసిందని మిత్రసమితిలోని ఆసియా-ఆఫ్రికా రాజ్యవర్గం కావించిన సూచన ననుసరించి సమితి సెక్రటరీ-జనరల్ మిసర్ హామర్ షెల్డ్ ఫ్రాన్సుకు విజ్ఞప్తి అందజెయ్యడం కూడా శుభ సూచకం.

మొరాకో సమస్య మిత్ర రాజ్య సమితి ద్వారా పరిష్కారం కావలసిన అవసరం లేకుండా ఫ్రెంచి ప్రభుత్వమే మొరాకన్ జాతీయవాదులతో సమరసమైన సమాధానానికి రాగలదని విశ్వసిస్తున్నాము.

ఆంధ్ర ప్రభుత్వానికి రికార్డు ఆఫీసు

వెంటనే ఏర్పాటుకు నిర్ణయం

కర్నూలు, ఆగస్టు 26 — రికార్డు ఆఫీసును వెంటనే ఏర్పాటు చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం నిశ్చయించింది.

సెక్రటేరియేట్ లు, రెవిన్యూ బోర్డుకు, వర్క్సు ఆఫీసుకు, ఇతర ఆఫీసులకు చెందిన రికార్డులను, రహస్యపు డాక్యుమెంట్లతో సహా చరిత్రాత్మకమైన రికార్డులను సురక్షితంగా వుంచడానికి ఒక ఆఫీసును ఏర్పాటు చేయడం అవసరమని ప్రభుత్వం భావించింది.

రెవిన్యూశాఖ అసిస్టెంట్ కార్యదర్శి శ్రీ ఆర్. వెంకటేశ్వర్లుగారు ఆంధ్ర రికార్డు ఆఫీసుకు స్పెషల్ ఆఫీసర్ గా నియమింపబడ్డారు.

రికార్డు ఆఫీసునిర్వహణకు సంబంధించిన విషయాలను గురించి మద్రాసు రికార్డు ఆఫీసు అధికారులనుంచి తెలుసుకొనే నిమిత్తం స్పెషల్ ఆఫీసర్ త్వరలో మద్రాసు వెడతారు. మద్రాసు రికార్డులనుంచి ఆంధ్రకు సంబంధించిన రికార్డులను తీసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను కూడా ఆయన జరుపుతారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికా రచన

విశ్వవిద్యాలయాల సహకారం

న్యూఢిల్లీ, ఆగస్టు 27 — ద్వితీయ పంచవర్ష ప్రణాళికను రూపొందించడంలో విశ్వవిద్యాలయాల, కళాశాలలోని అధ్యాపకుల, విద్యార్థుల సహకారాన్ని ప్రణాళికా రచనా సంఘం అర్థిస్తూ వున్నది.

ప్లానింగుశాఖ ఉపమంత్రి శ్రీ యస్. యన్. మిశ్రా ద్వితీయ ప్రణాళికా రచనలో అధ్యాపకులు, విద్యార్థులు, సాయపడాలని కోరుతూ విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులకు ఒక లేఖ వ్రాశారు. ద్వితీయ ప్రణాళిక ముసాయిదా 1955 నవంబరు ఆఖరుకి వెలువడుతుంది.

ద్వితీయ ప్రణాళికలో చేర్చవలసిన అంశాల సేకరణ కృషి యిప్పుడు తీవ్రంగా సాగుతుంది. అధ్యాపకులు, విద్యార్థులకు జాతీయాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి తమ సూచనలను అందజేయాలని కోరబడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని ప్లానింగు శాఖలకు, అధ్యాపకులకు విద్యార్థులకుమధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడాలనికూడ ఆ లేఖలో పేర్కొనబడింది.

వివిధ విద్యా సంస్థలలోను ప్రణాళికా గోష్ఠులను నిర్వహించి, దేశాభివృద్ధి కార్యక్రమాలను గురించి చర్చించి తమ సూచనలను ప్రణాళికా రచనా సంఘానికి అందజేయాలని ఆ లేఖలో సూచించబడింది. ఆ సూచనలు కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు, లేక సాంకేతిక అధికారులకు సంబంధించినవైతే వారికే పంపాలి, ప్రణాళికా రచనా సంఘం తన ప్రచురణల ద్వారా ప్రణాళికా గోష్ఠులతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని, అక్కడనుంచి వచ్చిన సూచనలను తప్పక పరిశీలిస్తుంది.

ఆ గోష్ఠుల నిర్వాహకులు వారం చివర శలవు రోజులలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కృషిలో పాల్గొనడానికి వ్యవస్థితంగా ముందుకు రావచ్చును.

ప్రణాళికా రచనా సంఘం ద్వితీయ ప్రణాళిక ముసాయిదాను రచించేటప్పుడు విద్యా సంస్థలు, ప్రణాళికా గోష్ఠులు పంపిన సూచనలను శ్రద్ధగా పరిశీలిస్తుంది. చిత్తు ప్రణాళిక తయారవగానే ఆ సంస్థలకు అభిప్రాయాలకు పంపబడతాయి.

తొలి ప్రణాళిక రచనా కాలంలో కూడ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అద్భుతంగా సహకరించినందున, ఆ అవకాశాన్ని యిప్పుడు కూడ వుపయోగించుకోదలచే గాక, ఈ పద్ధతి శాశ్వతంగా అమలు జరపబడుతుంది.



కుట్లు ఊడిపోగలవా?

"పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రాల ఏకీకరణ ప్రతిపాదనను రాజ్యాంగ సభలో ప్రతిపక్షం తీవ్రంగా విమర్శిస్తున్నది" —కరాచీ వార్త

స్థానిక సంస్థల ఋణం దరఖాస్తులు

ఆంధ్ర ప్రభుత్వంచే ఏడింటి పరిశీలన

కర్నూలు, ఆగస్టు 26 — రాష్ట్రంలోని నాలుగు మునిసిపాలిటీలు మొత్తం దాదాపు 6 లక్షల రూపాయలను అప్పుల కింద మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నాయి. ఈ దరఖాస్తులను ఆంధ్ర ప్రభుత్వం ప్రకటించింది.

కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ రెండు దరఖాస్తులను పెట్టుకున్నది. నీటి సరఫరా పథకానికి చెంది 1 వ భాగాన్ని అమలు పరచడానికిగాను 77,180 రూపాయలను, మూడవ భాగాన్ని అమలు పరచడానికి ఖర్చుకుగాను 1,66,940 రూపాయలను అప్పుగా మంజూరు చేయాలని కాకినాడ కౌన్సిల్ కోరింది.

నీటి సరఫరా పథకానికి చెందిన రెండవ భాగాన్ని అమలు పరచడానికి గాను 2,12,000 రూపాయల అప్పును గుంటూరు మునిసిపల్ కౌన్సిల్ కోరింది. హిందూపురం మునిసిపల్ కౌన్సిల్ తను తలపెట్టిన నీటి సరఫరా ప్రణాళిక నిర్వహణకు గాను 1,06,250 రూపాయలను అప్పుగా మంజూరు చేయాలని అభ్యర్థించింది.

"కంపోస్టు" ఎరువు తయారీకి యంత్ర పరికరాలు కొనుగోలు నిమిత్తం 30,000 రూపాయలను అప్పుగా కోరుతూ నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ దరఖాస్తు పెట్టుకొన్నది.

కాళహస్తి పంచాయతీబోర్డు 15,000 రూపాయలను అనంతపురంజిల్లాలోని ఉరవకొండ పంచాయతీ బోర్డు 12,000 రూపాయలను (ట్రెయిలర్ తో ట్రాక్టర్ కొనడానికి) అప్పుగా కోరుతూ దరఖాస్తులు పెట్టుకున్నాయి.

ఈ ఋణాలను మంజూరు చేయడానికి అభ్యంతరాలు ఏవైనా వుంటే తెలుపుకోడానికి ఒక నెల గడువు యివ్వబడింది.

కలకత్తా మ్యూజియం కళాఖండాల విధ్వంసం

యుద్ధ సమయంలో విదేశ సైనికుల దుశ్చర్య

కలకత్తా, ఆగస్టు 25 — భారత దేశంలోని మ్యూజియంలలో కెల్లా పెద్దదైన కలకత్తా మ్యూజియంలో అద్వితీయ శిల్పాలను, అమూల్యకళాఖండాలను ద్వితీయ సంగ్రామ సమయంలో ఆ ప్రాంతంలో మకాం చేసిన విదేశీ సైనికులు ధ్వంసం చేశారని, గురి మాసుకోడానికి వినియోగించారని మ్యూజియం పునర్నిర్మాణానికి రెండు కోట్ల 30 లక్షల రూపాయల పథకాన్ని సిద్ధపరచిన ప్రతీలు తెలిపారు. ఈ పథకం ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చబడుతుంది.

ఈ విదేశీ సైనికులు మ్యూజియం భవనానికి, కదలించడానికి వీలులేని వస్తువులకు చాల నష్టం కలిగించారని ప్రతీలు పేర్కొన్నారు. పెక్కు విగ్రహాలు రివాల్వర్ గురి సరిచేసుకోవడానికి వినియోగించబడ్డాయట. మ్యూజియంలోని శాలలు నాట్యశాలలుగా వినియోగించుకోబడ్డాయట. కదలించడానికి వీలు లేనికళాఖండాలు తక్కిన వస్తువులు చెప్పడానికి వీలులేనంతగా ధ్వంసం చేయబడ్డాయి లోగడ ఎంతో జాగ్రత్తగా వుంచబడిన శిరసామాను చెదర పెదరగా పెంటకుప్పలా చేయబడిందట.

అనంతపురం కాలేజీ తమిళ విద్యార్థులు

కర్నూలు, ఆగస్టు 26 — అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలోని తమిళ విద్యార్థులు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారో లేదో తెలుసుకోడానికి ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, మద్రాసు ఆర్థిక మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన అనంతపురంకు కలిసి వెళ్ళనున్నారు.

హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుల విభేదాలను పంత్ తొలగించవచ్చు

—స్థానిక వర్గాలలో ఆశాభావం

సికిందరాబాద్ ఆగస్టు 26 — హైదరాబాద్ రాష్ట్రంలో నాలుగు రోజులపాటు పర్యటన జరపడం కోసం పేడిక్కడికి రానున్న ఇండియన్ యూనియన్ హోంశాఖా మంత్రి పండిట్ పంత్ హైదరాబాద్ ప్రభుత్వానికీ, ప్రదేశ్ కాంగ్రెస్ కు మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించడానికి పూనుకోవచ్చునని ఇక్కడివారు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఢేబర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ మాధవన్ నాయర్ హైదరాబాద్ వచ్చి వెళ్ళారు. కాని ఏమీ ఫలితం కలిపించలేదు. ఎంతో అనుభవమున్న పండిట్ పంత్ ఉభయవర్గాలకు శాశ్వత సామరస్యం కుదర్చగలరని ఇక్కడివారు విశ్వసిస్తున్నారు.

ప్రభుత్వ పక్షానికి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు, ప్రదేశ్ కాంగ్రెస్ కు తన ప్రతినిధి శ్రీ జె. వి. నరసింగరావుగారిద్వారా రెవిన్యూ శాఖామంత్రి శ్రీ కొండా వెంకట రంగారెడ్డిగారు నాయకత్వం వహిస్తుండడం పాఠకులకు విదితమే.

శ్రీ జె. వి. నరసింగరావుగారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయిన తర్వాత ఏర్పడిన తీవ్ర విభేదం ఏదో మామూలుగా ఇప్పటి వరకు వుండనేవుంది. గడచిన వేసవిలో బడ్జెటు సమావేశమప్పుడు ముఖ్యమంత్రి శ్రీ బూర్గులను పదవినుంచి తొలగించడానికి కొందరు వ్యర్థంగా చేసిన సంతకాల సేకరణ ముఖ్యమంత్రికి మరింత నొప్పి కలిగించింది.

కాంగ్రెస్ హైకమాండుకు ఫిర్యాదులపై ఫిర్యాదులు వెళ్ళాయి. ఇప్పటి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకునికి మెజారిటీ వున్నంతవరకు తాము ఆయననే సమర్థిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ వ్యక్తపరచింది మంత్రివర్గ నియామకంలో ముఖ్యమంత్రి తన ఇష్టప్రకారం స్వేచ్ఛగా నియామకం జరుపుకోవచ్చుననికూడా హైకమాండ్ స్పష్టపరచింది.

దానిమీద ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గాన్ని కూడా తనకు ఇష్టంవచ్చినట్లు స్వేచ్ఛగా, ప్రభుత్వం జోక్యంలేకుండా నియమించుకొనడానికి అవకాశముండాలని శ్రీ జె. వి. నరసింగరావుగారు అన్నారు. తాము అంగీకరించినవారిలో ప్రధాన కార్యదర్శులలో ఒకరిని నియమించాలనే విషయాన్ని ఒప్పించడంకోసం శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారితో సహా కొందరు కార్యవర్గ సభ్యులు తనతో సహకరించడంలేదని కూడా శ్రీ నరసింగరావుగారన్నారు. శ్రీ నరసింగరావుగారు ఆదినరకే ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించారు. అప్పుడు వీరేంద్ర పాటిల్ గారిని మూడవ కార్యదర్శిగా నియమించారు. అయితే శ్రీ పాటిల్ గారు శ్రీ బూర్గుల వర్గానికి వచ్చిన వారు కారు. కనుక శ్రీ తుల్జీరాం కంప్లిగారు నాల్గవ ప్రధానకార్యదర్శిగా నియమించబడ్డారు. ఈ విధంగా హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కు మరే ప్రదేశ్ కాంగ్రెస్ కు లేని నలుగురు కార్యదర్శులేర్పడ్డారు.

నాల్గవ ప్రధాన కార్యదర్శి నియామకానికి కొంచెం ముందు మంత్రి డాక్టర్ చెన్నారెడ్డిగారినుంచి తను ప్లానింగ్ శాఖను తీసుకోబడున్నానని ముఖ్యమంత్రి ప్రకటించడం శ్రీరంగారెడ్డి వర్గానికి ఆఘాతమైంది. దీనితో డాక్టర్ చెన్నారెడ్డిగారికి ఒక్క వ్యవసాయ శాఖ మాత్రమే మిగిలింది.

దీని తర్వాత హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికలు. పెక్కు జిల్లాలలో సభ్యత్వం గురించి ఆక్షేపణ తగాదాలు, ప్రతిచోట తీవ్రమైన పోటీ ఏర్పడడం జరిగాయి.

ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలలో మినహా అంతటా ఎన్నికలు పూర్తయాయి. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసులో శ్రీరంగారెడ్డిగారి వర్గానికి శ్రీ బూర్గులవర్గంకంటె కొద్దిగా బలం ఏర్పడింది కాని ఎన్నికలలో సభ్యులు మూడింట రెండుపాళ్ళ మెజారిటీతో ఎన్నుకోబడాలి అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలని హైకమాండు కోరడం. హైకమాండు నిర్బంధంగా విధియసే తప్ప ఏకగ్రీవంగా ఎన్నిక జరుగదని ఇక్కడివారు భావిస్తున్నారు.

ఆలూరు వరద బాధితులకు సహాయం

ఆంధ్ర ప్రభుత్వంచే 10 వేలు

కర్నూలు, ఆగస్టు 26 — కర్నూలుజిల్లా ఆలూరు తాలూకాలో ఇటీవల తీవ్రమైన వర్షాల మూలంగా నష్టపడిన రైతుల సహాయం నిమిత్తం ఆంధ్ర ప్రభుత్వం భూమి అభివృద్ధి అప్పుల, రైతుల అప్పుల చట్టం క్రింద 10 వేల రూపాయలు మంజూరు చేసింది.

వరద బాధితులకు సహాయం వరసముకు వెంటనే జరుపడానికి ఆదోని రెవిన్యూ సబ్ డివిజనల్ ఆఫీసరు వద్ద 70 వేల రూపాయలు మొత్తం సిద్ధంగా వుంచుకొనడానికి కూడా ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

వారం రోజులపాటు శ్రీ కామత్ సస్పెన్షన్

లోక్ సభలో దురుసుగా ప్రవర్తించినందుకు

న్యూఢిల్లీ, ఆగస్టు 26 —

ప్రజా-సోషలిస్ట్ పార్టీ సభ్యుడు శ్రీ హెచ్. వి. కామత్ నేడు లోక్ సభలో దురుసుగా ప్రవర్తించినందుకు డిప్యూటీ స్పీకర్ శ్రీ ఎమ్. అనంతశయనం అయ్యంగార్ ఆయనను వారం రోజులపాటు "సస్పెండ్" చేశారు.

అయితే శ్రీ కామత్ పశ్చాత్తాపం ప్రకటించే పక్షంలో తన నిర్ణయం మార్చుకొనగలనని శ్రీ అనంతశయనం అయ్యంగార్ ప్రకటించారు.

డిప్యూటీ స్పీకర్ నిర్ణయం (శ్రీకామత్ ను 'సస్పెండ్' చెయ్యడం) "అత్యంత సమంజసమైన"దని సభా నాయకుడు పండిట్ నెహ్రూ ప్రకటించారు. శ్రీ కామత్ పశ్చాత్తాపం వెల్లడించినా, క్షమాపణ చెప్పుకొని, అందుమీదట డిప్యూటీ స్పీకర్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకొంటే సభకు గౌరవం వుండగలదన్నారు.

సభాధ్యక్షుడు తన రూలింగ్ ను మార్చుకోవాలని ప్రతిపక్షంవారు పదే పదే కోరగా, శ్రీ కామత్ తన వైఖరిని మార్చుకుంటే ఆ విషయం ఆలోచించడానికి ఆయన (సభాధ్యక్షుడు) అంగీకరించారు. కాని అప్పటికే శ్రీ కామత్ సభవదలి వెళ్ళిపోయారు.

నిన్నటి సభా కార్యక్రమాలపై ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్పడానికి డిప్యూటీ స్పీకర్ అనుమతించనందున అది "మహా ఘోరమైన నాన్సెన్స్" అని శ్రీ కామత్ అన్నారు.

ఈ విమర్శ తనపై చెయ్యబడిందని డిప్యూటీ స్పీకర్ భావించగా, కాంగ్రెస్ వారి తోడ్పాటుపై శ్రీ కామత్ విమర్శించినాడని ప్రతిపక్షంవారు వాదించారు

ఆస్ట్రియాలో వైద్యుల సమ్మె

వియన్నా, ఆగస్టు 25 — ఆస్ట్రియా ప్రభుత్వం తలపెటిన కొత్త ఆరోగ్య భీమా చట్టంపట్ల ఆక్షేపణగా సుమారు 13,000 మంది వైద్యులు, 2,500 మంది దంత వైద్యులు నేడు సమ్మె చేశారు

ఈ పథకం విషయమై తమను సంప్రదించలేదని, రెండు రోజులపాటు తాము బయట వుండి పోదలచినామని వీరు అన్నారు.

జపనీస్ దారుశిల్ప ప్రదర్శనం

మద్రాసు, ఆగస్టు 26 — ఎగ్మోర్ లోని గవర్నమెంట్ మ్యూజియం హాలులో ఆగస్టు 27 వ తేదీ నాలుగు గంటలకు దక్షిణ భారతీయ చిత్రకారుల సంఘ ఆధ్వర్యాన జపనీస్ దారుశిల్పాల ప్రదర్శనానికి మద్రాసు న్యాయశాఖా మంత్రి శ్రీ ఎం. భక్తవత్సలంగారు ప్రారంభోత్సవం చేస్తారు.

దక్షిణాఫ్రికా భారతీయ సమస్యపై చర్చలకికతావులేదట

సమితి కార్యదర్శికి మిస్టర్ లో స్పష్టీకరణ

కేప్ టౌన్, ఆగస్టు 25 — తనకు సంబంధించినంతవరకు భారతీయ సమస్యపై ఇక చర్చలకు గాని, సంప్రతింపులకు గాని తావు లేదనీ, ఆ విషయం ఇక ముగిసినదే పరిగణించాలనీ దక్షిణాఫ్రికా ప్రభుత్వం మిత్రరాజ్య సమితికి తెలియపరచింది.

ఈ విషయం దక్షిణాఫ్రికా విదేశాంగ వ్యవహారాల శాఖా మంత్రి మిస్టర్ ఎరిక్ లోకు, మిత్రరాజ్య సమితి సెక్రటరీ-జనరల్ మిస్టర్ హామర్ షెల్డ్ కు మధ్య ఇటీవల జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో కలదు.

ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఇక్కడ నిన్న విడుదల చేయబడ్డాయి.

దక్షిణాఫ్రికా భారతీయ సమస్యా పరిష్కారానికి, మిత్రరాజ్య సమితి తీర్మానాన్ని పురస్కరించుకొని సీనార్ లూయిస్ రావో (బ్రెజిల్) ను మధ్యవర్తిగా నియమించదలచినట్లు సమితి ప్రధాన కార్యదర్శి చేసిన సూచనను మిస్టర్ లో త్రోసిపుచ్చినట్లు ఆ ఉత్తరంలో వున్న సంగతిని "ఆంధ్రపత్రిక" నిన్ననే ప్రకటించింది.

సమితి సూచనకు దక్షిణాఫ్రికా తిరస్కృతి

ఢిల్లీకి ఇంకా తెల్పబడలేదట

న్యూఢిల్లీ, ఆగస్టు 25 —

భారతీయ సమస్యా పరిష్కారానికి మధ్యవర్తిని నియమించడానికి మిత్రరాజ్య సమితి సెక్రటరీ-జనరల్ చేసిన సూచనను దక్షిణాఫ్రికా తిరస్కరించినట్లు ఇండియా ప్రభుత్వానికి ఇంతవరకు అధికారికంగా ఏమీ వర్తమానం రాలేదు

అయితే, ఈ చర్య దక్షిణాఫ్రికా ఆది నుంచి ప్రదర్శిస్తున్న ప్రతికూల వైఖరికి తగినట్లుగానే వున్నందున ఇచ్చటి రాజకీయవర్గాల వారికేమీ ఆశ్చర్యం కలిగించలేదు.

రాష్ట్ర హరిజన సంక్షేమ సంఘం

ఆంధ్ర ప్రభుత్వంచే పునర్నిర్మాణం

కర్నూలు, ఆగస్టు 25 — ఆంధ్ర ప్రభుత్వంచే రాష్ట్ర హరిజన సంక్షేమ సంఘం పునర్నిర్మించబడింది. అందులో సాంఘిక సంక్షేమ శాఖామంత్రి సహితంగా 52 మంది సభ్యులుంటారు ఆ సంఘానికి సాంఘిక సంక్షేమ శాఖామంత్రి చెయిర్మన్ గా వుంటారు. 47 మంది అనధికార సభ్యులు, 4 అధికార సభ్యులు కలరు అనధికార సభ్యులలో 27 మంది రాష్ట్ర శాసన సభ్యులు (23 మంది హరిజనులు), పార్లమెంటులోని నలుగురు ఆంధ్ర హరిజన సభ్యులు వున్నారు.

రాష్ట్ర హరిజన సంక్షేమ కమిటీ సభ్యులలోని రాష్ట్రశాసనసభ్యులు వారు శాసన సభ్యులుగా వున్నంతకాలంగాని, లేదా ఆ కమిటీ రద్దు అయితే అప్పటివరకుగాని ఆ కాలంలో వుంటారు. అనధికార సభ్యులలో శాసనసభ్యులు కాని వారు మూడేళ్ళపాటు కమిటీ సభ్యులుగా వుంటారు,

ఆ కమిటీలో ఈ దిగువ పేర్కొన్నవారు అధికార సభ్యులు: విద్యా, దేవాదాయ శాఖ కార్యదర్శి, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ ఆంధ్ర సహకార సంఘాల రిజిస్ట్రార్, హ్యూమన్ వెల్ ఫేర్ ఆఫీసర్ సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ ఈ కమిటీకి కార్యదర్శి.

ఈ దిగువ పేర్కొన్నవారు కమిటీలో అనధికార సభ్యులు:— శ్రీయుతులు పి. గున్నయ్య, కె పున్నయ్య, జి. సూర్యనారాయణ, ఎం. పోతరాజు, వి. సుబ్బారావు, రెడ్డికామయ్య, బొజ్జా అప్పలస్వామి, గంటి నాగేశ్వరరావు, టి. వీరరాఘవులు, ఎన్. శ్రీనివాసరావు, డి పెదమాలు, వేముల కూర్మయ్య, ఎం. రాజేశ్వరరావు, టి. డియ్యర్ దాస్, వర్ధ వేమయ్య, కె. షన్ ముఖం ఎం. మునుస్వామి, పి సింగారయ్య, ఎం. దొరైకన్ను రత్నం, పి. వెంకట సుబ్బయ్య, శ్రీమతి వి. రుక్మిణీదేవి, శాంతప్ప, రాజారామ్, డి: సంజీవయ్య (సహకారశాఖ మంత్రి), ఎన్. కె లింగం.

పార్లమెంటు సభ్యులు: శ్రీయుతులు కె. మోహనరావు, వి. ఎస్. మూర్తి, కె సుబ్బారావు, ఎం. నానాదాస్.

ఇతర అనధికార సభ్యులు: డాక్టర్ ఎం. వి. గంగాధరశివ (రాయచోటి), ఆంధ్ర హరిజన సేవకసంఘ కార్యదర్శి వి చందనం, హరిజన శ్రేయ స్థాపనాయకుడు కె నారాయణ, కె భైరాగదాసి, పి శ్రీరాములు, కరగోపాచారి, ఆర్ గంగయ్య, సి హెచ్. ఎస్. పి. వి. పి. మూర్తిరాజు, అప్పికట్ల జోసెఫ్, ఎ. వెంకటరత్నం, టి ప్రకాశరావు, ఎం. గురయ్య, కె ఎ. చిన్నయ్య, టి. వెంకయ్య, వి. అంజయ్య, శ్రీమతి కె సునందమ్మగారు.

జల్పాయిగురి టీ తోట కార్మికుల సమ్మె

ఐదుగురి అరెస్టు:

బాష్పవాయు ప్రయోగంలో 21 మందికి గాయాలు

కలకత్తా, ఆగస్టు 25 — జల్పాయిగురి జిల్లా దూఆర్సు ప్రాంతంలో సమ్మెచేస్తున్న తేయాకుతోటల కార్మికులపై పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం జరిపినప్పుడు 21 మంది కార్మికులకు గాయాలు తగిలాయని యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి శ్రీ జతిన్ చక్రవర్తి ప్రకటనవల్ల తెలుస్తున్నది.

33 తేయాకుతోటల 37 వేల మంది కార్మికులు ఈ నెల 22 వ తేదీనుంచి సమ్మె చేస్తున్నారని, 1953-54 లలో నాలుగునెలల జీతం బోనసుగా ఇవ్వాలని, తమ సర్వీసును క్రమబద్ధం చేయాలని కార్మికులు కోరుతున్నారని శ్రీ చక్రవర్తి అన్నారు.

సమ్మెకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న కార్మికులకు పోలీసులకు నేడు సంఘర్షణ జరిగింది.

నేడు ఉదయం ఒక తేయాకుతోట కార్మిక సంఘం అధ్యక్షునితో పాటు ఐదుగురు కార్యకర్తలు అరెస్టు చేయబడ్డారు.

ఈ ప్రాంతంలో గడచిన మూడు నెలలుగా 144 వ సెక్షన్ విధించబడివుంది.

వాచర్యులేని పరీక్షలు!

తిరువేంద్రం, ఆగస్టు 26 — తిరువేంద్రం యూనివర్సిటీ కాలేజీలో నేడు ప్రారంభమైన మూడు నెలల పరీక్షలు వాచర్లు లేకనే కొనసాగడం భారత విశ్వవిద్యాలయ చరిత్రలోనే అపూర్వం. ఈ పరీక్షలో 1,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులు తమ సమాధాన పుస్తకాలలో ప్రశ్నలకు జవాబులు వ్రాసిన తర్వాత అడుగున "ఈ పరీక్షలో నాకు ఎవరూ సహాయం చేయలేదు. నేను ఎవరి సహాయమూ పొందలేదు అని హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను" అని వ్రాయాలి.

ఈ "మర్యాద పద్ధతి" కొన్ని అమెరికా విశ్వవిద్యాలయాలలో అమలుపరచబడిందని, సత్ఫలితంకూడా చూపించిందని, నేటి పరీక్షలు చాల కట్టుదిట్టంగా జరిగిందని కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. ఎస్. వెంకటేశ్వరన్ తెలిపారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 26 — 1955 డిసెంబరులో నిర్వహించబడే ఇంజనీరింగు సర్వీసు పరీక్షా ఫలితాలనుబట్టి టెలిగ్రాఫ్ ఇంజినీరింగు శాఖ మొదటి తరగతి ఉద్యోగాలకు కూడా అభ్యర్థులు నియమింపబడతారని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషను ఒక ప్రకటన చేసింది.

ఆ పరీక్షా ఫలితాలను బట్టి టెలిగ్రాఫ్ ట్రాఫిక్ శాఖ (క్లాసు 2) ఉద్యోగాలకు అభ్యర్థులు నిర్ణయింపబడతారని కూడా ఆ ప్రకటనలో పేర్కొనబడింది.

ప్రకాశవంతమైన గృహములకె



రేడియో ఇన్‌సైడ్ వైట్ బల్బులు

యిది కంటికి యింపైనటువంటి, శేవసియుటువంటి ప్రకాశనీయమైన కాంతిని కలుగ జేయును!

రేడియో లేంప్ వర్క్స్ లిమిటెడ్.

నేషనల్ వారి

కాశ్మీర్ స్నో

ముఖ తేజస్సుకు



THE NATIONAL TRADING CO. BOMBAY & MADRAS

ది నేషనల్ ట్రేడింగ్ కంపెనీ, బొంబాయి, మద్రాస్.

స్మిత్ స్టానిస్ట్రీట్‌వారి

చికెన్ చిక్కబట్టిన ఎసెన్స్

జబ్బుతో చిక్కినవారు కోలుకోడానికి

PSST 8

సిరోలిన్

మీ దగ్గుకి కారణము నిర్మూలము చేస్తుంది

— మీ దగ్గుటను ఆపుట మాత్రమే కాదు

సిరోలిన్ మీకు దగ్గును కలిగించే అపాయకరమైన రోగ క్రిములను నిర్మూలిస్తుంది

దగ్గుకు నిరపాయమైన కుటుంబ ఔషధము



శూలహరిణి

అన్నిరకాల కడుపు నొప్పులకు



పై వ్యాధి యెన్ని సంవత్సరముల నుంచి యున్ననూ యే వయస్సులో యున్ననూ యెంతి సోడా పుప్పు సేవించి యున్ననూ ఆపరేషన్ లేకుండా మా సలహాతో బాగు చేసుకోండి. (ప్రఖ్యాతి గాంచిన శూలహరిణి విషయం కొత్తగా చెప్పవలసిన పనిలేదు. 15 రోజులకు సరిపడు ఔషధం రు. 20/-; రు. 5/-లు ముందుగా అడ్వాన్సు పంపవలెను.

అనుభవ వైద్యశాల - నెల్లూరు.

బ్రాంచి: 177, గోవిందప్పనాయకన్ వీధి, మద్రాసు.

మొరాకోలోని ఫ్రెంచి రెసిడెంట్-జనరల్ గిల్బర్ట్ గ్రాండ్వాల్ రాజీనామా

(స్పెషల్ వార్తలు) కాసబ్లాంకా, ఆగస్టు 25 —

మొరాకోలోని ఫ్రెంచి రెసిడెంట్-జనరల్ గిల్బర్ట్ గ్రాండ్వాల్ తన పదవికి రాజీనామా యిచ్చాడు.

ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిందనీ, ప్రస్తుతం టునీసియాలోని రెసిడెంట్-జనరల్, జనరల్ పియరె బోయర్ డిలాటూర్ డ్యూమాలిన్ మొరాకో రెసిడెంట్-జనరల్‌గా నియమించబడినాడనీ పారిస్ నుంచి ప్రచురించబడే "ఔరారే" పత్రిక ప్రకటించింది.

మొరాకోలో అత్యుదయ దాయకమైన ఒక మార్గం సాధించవచ్చునని నొక్కి విధానం అమలుకు మిస్టర్ గ్రాండ్వెల్‌వారాల తరబడి తీవ్రంగా కృషిచేశారు. అయితే ఫ్రెంచి మంత్రివర్గంలోని మితవాదులు ఆయన ఆశయం నెరవేరకుండా చేశారు. గత వారాంతంలో జరిగిన అల్లరులతో ఆయన పథకం విరిగినంతపని అయినది.

విన్న మిస్టర్ గ్రాండ్వెల్, ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన మొరాకో సర్వ సేనాని జనరల్ డువల్ అంత్యక్రియలకు హాజరుకాగా అక్కడ గుమిగూడివున్న యూరోపియనులు "దేశద్రోహి", "హంతకుడు" అంటూ నినాదాలు చేసి హేళనకూడా చేశారు.

ఆయన ఉపన్యసించబోయినప్పుడు అల్లరి మరింత అధికమైంది. ప్రార్థన సమయంలో కూడా ప్రశాంతి పాటించబడ లేదు ఒక గంట పిమ్మట గ్రాండ్వాల్ సాయుధ సైనికుల రక్షతో కారులో వెళ్ళిపోయాడు.

తనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసిన వారు ఫ్రెంచి సివిలియన్ ఉద్యోగులు కావడంచేత ఇక మొరాకోలో తాను విధులు నిర్వహించడం దుర్లభమనీ, అందుచేత రాజీనామా యివ్వబోతున్నాననీ మిస్టర్ గ్రాండ్వెల్ ప్రకటించారు.

ముస్సుంది జరుగనున్న సంప్రతింపులలో సమాధాన వైఖరి అవలంబించడానికి తాము వంసిద్ధులమేనని నేషనలిస్ట్ ఇస్తిక్‌లల్ పార్టీ ప్రతినిధులు నలుగురూ విశదం చేశారు. ఈ అతివాద పార్టీవారు మొరాకోలో ఫ్రెంచి పరిపాలనకు పరమ శత్రువులుగా యెంచబడుతున్నారు.

అయితే, తమ రాజీ వైఖరిని పద్వినియోగం చేసుకొనడంలో బాగు వుండరాదని హెచ్చరించారు.

దీనినిబట్టి మొరాకన్ నాయకులకు, ఫ్రెంచి ప్రధానితో సహా పెద్దలు మంత్రులకు జరిగిన సంప్రతింపులవల్ల రాజకీయ వాతావరణంలో చాలా పెద్దమార్పు వచ్చినట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇట్టి సమావేశం జరగడం ఇదే మొదటిసారి.

మరికొందరి రాజీనామా సంభవమట

జనరల్ డువల్ విమాన ప్రమాదంలో మరణించేముందు రాజీనామా చెయ్యడానికి నిర్ణయించుకొని వున్నాడనీ, జనరల్ లెబ్లాంక్ అనే మరొక ఉన్నతాధికారి గత మంగళవారం రాజీనామా చేసినాడనీ మరి కొందరు కూడా తమకు తాముగా ఉద్యోగ విరమణ చెయ్యబోతున్నారనీ తెలుస్తున్నది.

ఉత్తర ఆఫ్రికా పట్ల హామర్‌షెల్డ్ ఆందోళన

ఆసియా-ఆఫ్రికా రాజ్యవర్గం అభిప్రాయాలను పారిస్‌కు పంపినాడట

మిత్రరాజ్య సమితి కార్యాలయం, (న్యూయార్క్), 25 — ఉత్తర ఆఫ్రికాలో రక్తపాతం పట్ల మిత్రరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ మిస్టర్ హామర్‌షెల్డ్ తన ఆందోళనను ఇక్కడి ఫ్రెంచి ప్రతినిధివర్గం వారికి వెల్లడిచేసినట్లు ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు విశ్వసనీయంగా తెలియవచ్చింది.

మొరాకో, అల్జీరియాలలో రక్తపాతం ఆపివేయడానికి పలుకుబడిని వినియోగించవలసిందిగా ఆసియా - ఆఫ్రికా రాజ్యవర్గం చేసిన అభ్యర్థనను ఫ్రాన్సుకు అందజేసిన సందర్భంలో ఆయన ఆసియా-ఆఫ్రికా రాజ్యవర్గం కలవరంతోపాటు తన వ్యక్తిగతమైన ఆందోళనను కూడా ఆయన వెల్లడించినట్లు తెలుస్తున్నది.

మిస్టర్ హామర్‌షెల్డ్ నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ తను 'రొటీన్' (తన పదవీ నిర్వహణలో సాధారణంగా జరిగే పనులను) నిర్వహిస్తున్నాననీ, సమితిలో ప్రాతినిధ్యం లేని పార్టీల పట్ల తన ఒడ్డిని నిర్వహిస్తున్నాననీ పేర్కొన్నారు.

ఉత్తర ఆఫ్రికా సమస్యలో స్వయంగా జోక్యం కల్పించుకొన్నదీ లేనిదీ ఇదమిత్థంగా ఆయనచేత చెప్పించడానికి విలేకరులు ప్రయత్నించారు కాని లాభం లేకపోయింది.

భారతీయ వర్గాల సంతృప్తి

మిస్టర్ హామర్‌షెల్డ్ స్వయమేటుగా జోక్యంకల్పించుకొన్నందుకు భారతీయవర్గాలు హర్షంప్రకటించినవి.

అల్జీరియా, మొరాకోలలో పరిస్థితి పట్ల ఇండియా ఆందోళనను మిస్టర్ హామర్‌షెల్డ్‌కు మిత్రరాజ్య సమితిలో ఇండియా ప్రతినిధి శ్రీ అర్థర్‌లాల్ వివరించాడు.

ఉత్తర ఆఫ్రికా సమస్యా పరిష్కారంలో హామర్‌షెల్డ్ సహాయాన్ని ఆసియా-ఆఫ్రికా రాజ్యవర్గం కోరినప్పుడు ఆ రాజ్యవర్గ సమావేశంలో శ్రీ అర్థర్‌లాల్ కృషి ప్రస్తావించబడింది. టర్కీని ఈ రాజ్యవర్గంలోనికి తీసుకొనిరావడానికి అర్థర్‌లాల్ కృషిచేస్తున్న విషయం పాఠకులకు విదితమే.

ఫ్రెంచి, మొరాకన్ నాయకుల చర్చలు

సమస్య పరిష్కారం సాధ్యమేనని జాతీయ నాయకుల ప్రకటన

ఆక్స్, ఆగస్టు 25 — ఫ్రెంచి మంత్రులతో మూడు గంటలు చర్చలు జరిపిన మొరాకన్ జాతీయవాదుల నాయకులు పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ, ఫ్రాన్సు, మొరాకోలు పరస్పరం సహకరించడం వాంఛనీయమనీ, మొరాకో సమస్యా పరిష్కారానికి

ఆసియా దేశాలకు అమెరికా క్రొత్త సహాయం

ఐసెన్‌హోవర్ వివరణ

వాషింగ్టన్, ఆగస్టు 25 — అమెరికా పరస్పర రక్షణ కార్యక్రమం క్రింద 1955 సంవత్సరానికి కేటాయించబడిన నాన్-మిలిటరీ ద్రవ్యనిధులలో నూరింట 61 వంతులు 77 కోట్ల జనాభా గల ఆసియా రాజ్యాలకు యివ్వబడినదని, ఆఫ్ఘనిస్థాన్ నుంచి జపాన్ వరకు గల దేశాలన్నీ ఈ సహాయం పొందినవనీ ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నేడు కాంగ్రెసుకు అందజేసిన అర్ధసంవత్సర నివేదికలో పేర్కొన్నారు.

"ఆసియాదేశాలవలె త్వరితంగా ముఖ్యమైన మార్పులు పొందిన దేశాలను ప్రపంచ చరిత్రలోనే మనము కనజాలము ఈ దేశాల ప్రజలలో, నిరక్షరాస్యత, ప్రాథమిక సౌకర్యాలు లేవు ఉత్పత్తులలో తక్కువ ప్రమాణం ఎక్కువ జీవిత ప్రమాణం ఆర్థిక అసమత్వం ప్రబలివున్న"దని, ఆయన అన్నారు.

ఇండియాను పేర్కొని "ఇండియాలో ప్రస్తుత పరిస్థితి ఆర్థికాభివృద్ధి ఇంకా కొనసాగించడానికి తగు ప్రోత్సాహమిస్తున్నది" అని కూడా ఆయన అన్నారు.

కొలంబో, ఆగస్టు 23 — వ్యభిచారాన్ని, తెల్లవారి బానిస వ్యాపారాన్ని పూర్తిగా నిర్మూలించేవరకు తమ ప్రభుత్వాలను ప్రపంచ మహిళలు తీవ్రంగా ఒత్తిడి చేయాలని విన్న ఇక్కడ అంతర్జాతీయ సమావేశంలో బ్రిటిష్ మహిళా ప్రతినిధి ఉద్ఘాటించింది. ఈ సమావేశంలో 35 దేశాలకు చెందిన 100 మంది మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

భారతదేశంలో విదేశ యాత్రికులను ఎక్కువగా ఆకర్షించాలంటే ముందుగా భారతదేశం ప్రజలలో యాత్రిక ఉద్యమం పట్ల ప్రోత్సాహం పెరగాలనీ, అందుకు తగినట్లు దేశంలో ఏర్పాట్లు చేయాలనీ రైల్వేల ఉపమంత్రి శ్రీ ఓ. వి. అలగేశన్ ఆగస్టు 17వ తేదీన ఆలిండియా రేడియో ఢిల్లీ కేంద్రం నుంచి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.

1,000 మంది దౌర్జన్యవాదుల మృతి

అల్జీరియా, ఆగస్టు 24 — అల్జీరియన్ పట్టణాలపై శనివారంనాడు జరిపిన ముట్టడులలో సుమారు 1,000 మంది విప్లవకారులు మరణించారని యిక్కడి అధికారవర్గాలవారు నిన్న రాత్రి అన్నారు.

"వెంటనే లొంగిపోవాలి"

తిరుగుబాటుదారులకు సూడాన్ గవర్నర్-జనరల్ ఉత్తరువు

ఖార్టూమ్, ఆగస్టు 25 —

సూడాన్ గవర్నర్-జనరల్ సర్ నాక్స్‌హెల్మ్ నేడు దక్షిణ సూడాన్‌లో తిరుగుబాటు చేసిన సైనికులను లొంగిపోవలసిందని ఉత్తరువు చేస్తూ, జవాబీయడానికి వారికి 24 గంటల వ్యవధి నిచ్చాడు.

ఎంతమాత్రం ప్రతిఘటించక లొంగిపోవలసిందనీ, వారి కష్టనిష్ఠురాలు పూర్తిగా, న్యాయంగా పరిశీలించబడగలవనీ, వారు "మిలిటరీ ఖైదీలు"గా పరిగణించబడగలరని ఆయన వాగ్దానం చేశాడు.

లండన్ నుంచి నేటి ఉదయం తిరిగి రాగానే ఆయన తిరుగుబాటు చేసిన సైనికులకు అందజేసిన సందేశంలో వేలొంగిపోవలసిందని ఆదేశించాడు.

నీగ్రోలు ఎక్కువగా నివసించే దక్షిణ సూడానుకు, ముస్లిములు ఎక్కువగా వున్న ఉత్తర సూడాన్‌కు తరతరాలుగా మధ్యగల వైరుధ్యమే కొంతవరకు ఈ తిరుగుబాటుకు కారణమట.

కోటెలెవాలాకు నెహ్రూ లేఖ

లంక మంత్రివర్గం పరిశీలన

కొలంబో, ఆగస్టు 25 — లంకలోని భారతీయుల పౌరసత్వ సమస్యపై ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ యిటీవల వ్రాసిన లేఖలోని అంశాలను లంక ప్రధాని సర్ జాన్ కోటెలెవాలా నేడు తన మంత్రివర్గానికి వివరించారు.

పండిట్ నెహ్రూ లేఖపై సలహా సంఘం చర్చలు ఇంకా కొనసాగగలవని ఆయన మంత్రులకు తెలిపినారట.

ఇదే సమయంలో లంక, ఇండియాలమధ్య ఉన్నతస్థాయిని మరొక సమావేశం జరిపించడం విషయమై పండిట్ నెహ్రూకు లంక ఒక ప్రతిపాదన చెయ్యగలదని పెక్కుమంది భావిస్తున్నారు.

ఒడంబడికను అమలు జరపడంలో సహకరించమో లేక దానిని పూర్తిగా రద్దు చెయ్యడమో ఏదో ఒకటి చెయ్యవలసిన భారాన్ని ఈసారి లంక ఇండియాకే వదలివేయవచ్చునని అభిజ్ఞ వర్గాలవారు అన్నారు.

(6 వ కాలం తరువాయి)

కలిగేటట్లు చెయ్యడానికి సుసంపటితమైన అహింసా పూర్వక ఉద్యమాన్ని ప్రారంభించాలని పాకిస్తాన్ పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యురాలు బీగం షానవాజ్ రాష్ట్ర ముస్లిం లీగ్‌కు సూచించింది.

అట్టి సత్యాగ్రహంలో పాల్గొనడానికి పాకిస్తాన్ మహిళలు ఉత్సాహపడుతున్నారని ఆమె తెలియజేసింది.

ప్రెసిడెంట్ ప్రసాద్‌కు స్వాగత మివ్వడానికి సన్నాహాలు

కరాచీ, ఆగస్టు 24 — వచ్చే శీతకాలంలో యిక్కడకు రాగల ప్రెసిడెంట్ ప్రసాద్‌కు స్వాగతమివ్వడానికి పాకిస్తాన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది ఆయన ఏ తేదీన రాగలరో యింకా నిర్ణయం కాలేదు.

ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ ఆర్థికాంక్షలు

కాబూల్‌కు కోట్లకొలది డాలర్ల నష్టం ఏర్పడుతున్నదట

న్యూఢిల్లీ, ఆగస్టు 25 — ఇండియాలో ఆఫ్ఘన్ రాయబారి సర్దార్ అబ్దుల్ హుసేన్ అజీజ్ నేడు ఇక్కడి ఆఫ్ఘన్ వ్యాపారస్థులు తనకు సన్మానం జరిపిన సందర్భంలో ప్రసంగిస్తూ, పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ మీదుగా ఆఫ్ఘనిస్థాన్‌కు సరకుల రవాణాను ఆపివేసిందని, రవాణాచేయబడిన సరకులను ఆఫ్ఘనిస్థాన్‌కు పంపకుండా నిలిపివేసిందని అన్నాడు.

పతాక సంఘటన తర్వాత జరిగిన ఈ ఆర్థిక ఆంక్షవల్ల ఆఫ్ఘన్‌జాతికి, ప్రభుత్వానికి కోట్లకొలది డాలర్ల నష్టం కలుగడం మాత్రమే కాక, శతాబ్దాలుగా తాను వుపయోగిస్తున్న వ్యాపార మార్గాలను వదలుకొనవలసి వచ్చిందని కూడా అన్నాడు.

ఆఫ్ఘనిస్థాన్‌కు ఆర్థికంగా నష్టం కలిగించడంవల్ల తమ అంతర్జాతీయ సంప్రదాయాలకు ప్రతికూలంగా నడుచుకొనడమే కాక ప్రపంచ దేశాలను ఒక్కటిగా చేరుస్తున్న ఈ అంతర్జాతీయ సంప్రదాయాలను అగౌరవపరుస్తున్నదని కూడా పాకిస్తాన్ గుర్తించాలని రాయబారి అన్నాడు.

ఇండియాలోని కొరియన్ యుద్ధ ఖైదీలు

మిత్రరాజ్యసమితికి ఇండియా సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 25 — ఇండియాలోని కొరియన్ యుద్ధ ఖైదీలను వారు కోరిన దేశాలకు పంపివేయడం సముచితం. దీనికి సంబంధించిన యితర సమస్యలను పరిశీలించవలసినదిగా మిత్రరాజ్యసమితి సెక్రటేరియట్‌కు ఇండియా ప్రభుత్వం సూచించిందని పండిట్ నెహ్రూ నేడు రాజ్యసభలో పేర్కొన్నారు.

ఈ సందర్భంలో యింతవరకు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదని ఆయన అన్నారు.

దీనికి ముందు విదేశ వ్యవహారాల ఉపమంత్రి శ్రీ అనిల్. కె. చందా పలువురెడ్ ఆల్వానని ప్రశ్నకు జవాబిస్తూ ఏప్రిల్ మాసానంతరం ఒక చైనీయుడు నలుగురు ఉత్తర కొరియనులు వారి స్వదేశాలకు పంపివేయబడ్డారనీ, 34 మంది ఇండియాలోనే స్థిరపడి వృత్తి విద్యలలో శిక్షణ పొందుతున్నారనీ, 49 మంది దక్షిణ అమెరికన్ దేశాలలో నివసించడానికి ఎన్నుకొన్నారనీ అన్నారు.

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ విధానం: సుహ్రావర్దీ తీవ్ర విమర్శ

కరాచీ, ఆగస్టు 25 - పాక్ రాజ్యాంగ నిర్మాణ సభలో పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ ప్రణాళికపై నేడు ప్రతిపక్షంవారు తీవ్రవిమర్శ కొనసాగించారు

ఏకీకరణ ప్రణాళిక బిల్లుపై సర్దార్ అమీర్ ఆజంఖాన్‌ను ప్రసంగించడానికి స్పీకర్ అనుమతించగానే ప్రతిపక్ష నాయకుడు హెచ్. ఎస్. సుహ్రావర్దీ రాజ్యాంగ నిర్మాణ సభ కార్యక్రమ నియమనిబంధనల ప్రతిని స్పీకర్ చర్యకు నిరసనగా చించివేశాడు.

సర్దార్ అమీర్ ఆజంఖాన్ తన సుదీర్ఘ ప్రసంగాన్ని చదువుతుండగా ప్రతిపక్షంనుంచి ఎప్పటికప్పుడు నిరసన తుపానులాగా బయలుదేరింది.

రాజ్యాంగసభ నియమ నిబంధనల ప్రకారం ఏ సభ్యుడూ ప్రసంగాన్ని, పాఠాన్ని చదివి వినిపించకూడదని ఫజ్‌లుల్ రహమాన్ అన్నాడు. మియా ఇఫ్తికారుద్దీన్ నవాబ్ ముజఫర్ అలీ, ప్రతిపక్ష నాయకుడు సుహ్రావర్దీ కూడా ఫజ్‌లుల్ రహమాన్ వాదాన్ని సమర్థించారు. కార్యక్రమం నియమనిబంధనలను అనుసరించినప్పుడు, వాటి తయారు చేసి ప్రయోజన మేమిటని సుహ్రావర్దీ ప్రశ్నించాడు.

తను నియమనిబంధనలకు కట్టుబడనని, అవసరమైనప్పుడు తన విచక్షణాధికారాన్ని వినియోగిస్తానని స్పీకర్ అన్నాడు.

అమీదట సుహ్రావర్దీ తనచేతిలో వున్న నియమ నిబంధనల ప్రతిని కోపంతో చించివేశాడు, తర్వాత అమీర్ ఆజంఖాన్ తన ప్రసంగాన్ని చదివాడు.

దేశం తుడిచిపెట్టుకుపోతుందని సభ్యుల హెచ్చరిక

కరాచీ, ఆగస్టు 24 — పశ్చిమ పాకిస్తాన్‌ను ఒకే రాష్ట్రంగా నిర్మించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టిన బిల్లుపై నేడు విమర్శలే ఎక్కువగా చెలరేగినాయి. ఈ బిల్లు ఒక "కుట్ర"గా వున్నదని ఒక ముస్లిం లీగ్ సభ్యుడే అభిప్రాయపడ్డాడు.

ఇటీవలివరకు సరిహద్దు రాష్ట్రమంత్రిగా వున్న మియాజాఫర్ షా మాట్లాడుతూ, ఈ బిల్లును త్వరపడి ఆమోదింపజేస్తే పాకిస్తాన్ ఛిన్నాభిన్నమై పోగలదని అన్నాడు

ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ఈ బిల్లును సర్క్యులేట్ చెయ్యాలని మియా జాఫర్ షా సూచించాడు

సరిహద్దురాష్ట్రం యథాతథంగానే వుండగలదని లోగడ జనాబ్ జిన్నా గఫార్‌ఖాన్‌కు ఇచ్చిన హామీని జనాబ్ షా జ్ఞాపకపరిచాడు

ఈ బిల్లును ఆమోదిస్తే పాకిస్తాన్ అంతరించి పోవడం తథ్యమని తూర్పుబెంగాలీ స్వతంత్ర సభ్యుడు మిస్టర్ ఫజ్‌లుర్ రహమాన్ హెచ్చరించాడు

మంత్రివర్గాలను బర్తరఫ్ చెయ్యడం అసెంబ్లీలను రద్దు చెయ్యడం, హైకోర్టు జడ్జీలపై క్రిమినల్ కేసులను పెడతామని బెదిరించడం మున్నగు ప్రజాస్వామ్య విరుద్ధ విధానాల ద్వారా ఈ బిల్లును ప్రజలపై రుద్దాలని ప్రయత్నం జరుగుతున్నట్లు ఆయన విమర్శించాడు.

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ ప్రణాళిక వివరాలపై ప్రభుత్వంలోని ముస్లింలీగ్, యునైటెడ్ ఫ్రంట్ పక్షాలకే యింకా పూర్తాంగీకారం కుదరలేదని లాబీ వార్తలద్వారా తెలుస్తున్నది.

తూర్పు బెంగాల్ విషయంలో కొన్ని ప్రయోజనాలను సాధించకుండా, పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ విషయంలో ముస్లిం లీగ్ వాంఛితాలకు సమ్మతిస్తే వచ్చే జనరల్ ఎన్నికలలో అవామీలీగ్ తమపై దెబ్బ తీస్తుందేమోనని యునైటెడ్ ఫ్రంట్ భయపడుతున్నదట.

ఈ సమస్యపట్ల ఉభయులకు అంగీకార యోగ్యమైన విధానాన్ని రూపొందించడానికి ముస్లిం లీగ్, యునైటెడ్ ఫ్రంట్‌ల పార్లమెంటరీ పార్టీలు ఎనిమిదిమంది సభ్యులతో ఒక సంయుక్త సంఘాన్ని నియమించాయట.

రాజ్యాంగసభ సభ్యత్వానికి ఇస్కందర్ మీర్జా రాజీనామా

పశ్చిమ పంజాబ్ గవర్నర్ ముష్తాక్ అహ్మద్ గుర్మానీ, సింద్ గవర్నర్ మహ్మద్ నవాజ్ ఈనెల 20వ తేదీ గడువు మీరినా, రాజ్యాంగ నిర్మాణసభ సభ్యత్వానికి రాజీనామా ఇవ్వకపోయినప్పటికీ, రెండు నెలలకోసం తాత్కాలికంగా గవర్నర్ జనరల్‌గా నియమించబడిన మేజర్ జనరల్ ఇస్కందర్ మీర్జా రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యత్వానికి రాజీనామా యివ్వడం గమనార్హం.

అలీకి రాయబారి పదవి: పాక్ మహిళల నిరసన

కరాచీ, ఆగస్టు 24 — కరాచీ మహిళా ప్రతినిధివర్గ మొకటి నేడు పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ చౌధురి మహమ్మదాలీని కలిసికొని మాజీ ప్రధాని మహమ్మదాలీని అమెరికాలో రాయబారిగా నియమించినందుకు నిరసన తెలిపింది.

కొన్నాళ్ళ కిందట మిస్టర్ మహమ్మదాలీ భార్య బ్రతికి వుండగానే తన కార్యదర్శిగా వున్న విదేశ మహిళను వివాహం చేసికొన్నందువల్ల నీ రీ విరసన తెలిపారు.

రెండవ పెళ్ళి చేసుకోవడంతో ఇస్లాంను ఆయన హాస్యాస్పదం చేశాడని, ఇటువంటి వ్యక్తి విదేశంలో రాయబారిగా వుండటం పాకిస్తాన్‌కు అప్రతిష్ఠాకరమని వారు తెలియజేశారు

ఆలీ అమెరికా ప్రయాణం

అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా నియ

ముస్లిం లీగ్ పునరుజ్జీవన సమస్య

తొమ్మిది మందితో ప్రత్యేక సంఘం నియామకం

మించబడిన మాజీప్రధాని మిస్టర్ మహమ్మద్ అలీ నేడు విమానంలో అమెరికాకు బయలుదేరాడు.

అలీ కరాచీలోని తన యిల్లు నాకిలి ఇదివరకే అమ్మివేశాడు. రెండవ భార్య అలియాసాదీ ఈయన వెంట వాషింగ్టన్‌కు బయలుదేరింది.

పాక్ ముస్లింలీగ్‌కు ప్రస్తుతం దేశంలోగల ప్రతిష్ఠ ముఖ్యంగా ప్రజలలో పలుకుబడి తగ్గిపోవడానికి గల కారణాల దృష్టితో పరిశీలించి, పునరుజ్జీవనకు తగు సూచనలు చేయడం నిమిత్తం దాని కార్యవర్గం నేడు తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేక సంఘం నియమించింది.

లీగ్ ప్రజలకు సన్నిహితంచేసి, దేశాన్ని ఎదుర్కొంటున్న సత్వర సమస్యలను పరిష్కరించడానికి సమర్థం కాగల విధంగా రూపొందడానికి తగుసూచనలు చేయాలని ఈ సంఘం ఆదేశించబడింది.

తూర్పు బెంగాల్‌కు కాంగ్రెస్ మంత్రి

ఢాకా, ఆగస్టు 25 — తూర్పు బెంగాల్ ముఖ్య మంత్రి మిస్టర్ అబు హుస్సేన్ సర్కార్ నేడు పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, పాకిస్తాన్ కాంగ్రెసును, యునైటెడ్ ప్రోగ్రెసివ్ పార్టీని ప్రభుత్వంలో చేరవలసిందిగా తను ఆహ్వానించానన్నాడు.

కేంద్ర పాకిస్తాన్ మంత్రివర్గంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ పార్టీకి ప్రాతినిధ్యం ఇవ్వడం పాఠకులకు విదితమే.

కాశ్మీర్‌లో సత్యాగ్రహం చేస్తారట

పాకిస్తాన్‌లో కొందరి సూచనలు

లాహోర్, ఆగస్టు 24 —

గోవాలో ప్రస్తుతం భారతీయులు సాగిస్తున్నట్లుగానే ఇండియా అధీనం లోకల కాశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం

(మిగతా 3వ కాలంలో)

బ్రిటిష్ అణుపరిశోధన కేంద్రానికి ప్రపంచ శాస్త్రజ్ఞుల ఆగమనం

హార్వెల్ (బెర్క్‌షైర్), ఆగస్టు 24 — అన్యులకు ప్రవేశించడానికి వీలులేకుండా ఇంతవరకు అత్యంత రహస్యవస్తువుగా కాపాడుకుంటున్న హార్వెల్‌లోని అణుశక్తి పరిశోధన కేంద్రం ద్వారాలను బ్రిటన్ నేడు తెరచి, దానిని పరిశీలించడానికి ప్రముఖ ప్రపంచ అణుశాస్త్రజ్ఞులను లోపలకు ఆహ్వానించింది.

సోవియట్ యూనియన్, చెకొస్లోవేకియా, రుమేనియా, పోలెండ్ లతోసహా 30కి పైగా దేశాలకు చెందిన ప్రముఖ పదార్థ విజ్ఞాన శాస్త్రజ్ఞులు, రసాయన శాస్త్రజ్ఞులు, జనుశాస్త్రజ్ఞులు, వైద్యులు, వాతావరణ శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు ఈ బ్రిటిష్ అణుశక్తి పరిశోధన కేంద్రాన్ని సందర్శించడానికి నేడు విమానాలలో, బెయిన్‌లలో, కారులలో ఇక్కడకు వచ్చారు.

విద్యుచ్ఛక్తి ప్రవహించే ఎత్తయిన తీగెల కంచెలలోను, రక్షక సైనిక దళాల పహరాలోను మిక్కిలి రహస్యంగా వుంచబడుతున్న ఈ కేంద్రంలోనికి ఒక్క అమెరికన్ శాస్త్రజ్ఞులు, కామన్‌వెల్త్ శాస్త్రజ్ఞులు తప్ప అన్యులు అడుగు పెట్టడం ఇదే మొదలు.

మాస్కో సమీపంలో రష్యాలో ప్రప్రథమంగా స్థాపించబడిన అణుశక్తి విద్యుదుత్పాదన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ డిమిత్రీవి. బ్లోఖిన్సెవ్ నాయకత్వం క్రింద తక్కిన సోవియట్ శాస్త్రజ్ఞులు సుమారు 150 మందియూరోపియన్ దేశాల ప్రతినిధులతో కలిసి నేడు విమానాలలో ఇక్కడకు వచ్చారు.

డాక్టర్ భాభాకు జోహార్లు

బొంబాయి, ఆగస్టు 24 — ఇటీవల జెనీవాలో అణుశక్తి శాంతికాలపు వినియోగంపై మిత్రరాజ్యసమితి ఆధ్వర్యం క్రింద జరిగిన ప్రపంచ అణుశాస్త్రజ్ఞుల సమావేశాన్ని దాని అధ్యక్షుడుగా కడు సమర్థంగా నిర్వహించినందుకు ఇండియా ప్రతినిధివర్గ నాయకుడు డాక్టర్ హోమీ జె భాభాకు, ఆ సమావేశంలో పాల్గొని వచ్చిన జాపనీస్ ప్రతినిధి ప్రొఫెసర్ మిహూయా నేడిక్కడ జోహార్లు అర్పించాడు.

ప్రొఫెసర్ మిహూయా రోమ్‌నుంచి విమానంలో నేడిక్కడకు వచ్చాడు ఈయన రేపు ఇక్కడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెడతారు.

జెనీవా సంధికి అక్షరాల కట్టుబాటు

పర్యవేక్షక సంఘానికి కంబోడియా హామీ

న్యూఢిల్లీ, ఆగస్టు 24 — అమెరికాతో గత మే నెలలో చేసుకొన్న సైనిక ఒడంబడికతో ఎంత మాత్రం నిమిత్తం లేకుండా జెనీవా ఒడంబడిక షరతులను అక్షరాల అమలు జరపగలమన్న రాయల్ కంబోడియన్ ప్రభుత్వం హామీని తాము ఆమోదించినట్లు కంబోడియాలోని అంతర్జాతీయ యుద్ధవిరమణ పర్యవేక్షక సంఘం ఆమోదించింది.

ఈ ఆమోదాన్ని పర్యవేక్షక సంఘం జూలై 23వ తేదీనే కంబోడియన్ ప్రభుత్వానికి తెలియజేసింది. ఆ లేఖ నేడు విడుదల చెయ్యబడింది.

అమెరికా, కంబోడియాల మధ్య జరిగిన సైనిక ఒడంబడికనుఅంతర్జాతీయ పర్యవేక్షక సంఘం మే 30వ తేదీని పరిశీలించింది. కొన్ని క్లాజులు జెనీవా ఒడంబడికకు అనుగుణంగా లేవని పర్యవేక్షక సంఘంలో ఆక్షేపణలు తెలుపబడినందున వాటిని స్పష్టీకరించవలసినదిగా అంతర్జాతీయ పర్యవేక్షక సంఘం కోరడమే గాక, వాటి సాధక బాధకాలపై ప్రభుత్వంతో చర్చించింది కూడా.

ఈ చర్చ సందర్భంలోనే కంబోడియా ప్రధాని ఆ సైనిక సహాయం ఒడంబడికను తన ప్రభుత్వం నిర్వచనాన్ని తెలియజేశాడు.

లివరుకు ఉత్తేజం కలిగిస్తుంది

బి. ఐ. చోల్ పిత్తమును ప్రకోపింపజేసి సాఫీగా విరేచన కారిగా పని చేస్తుంది.

25,50,100 బిళ్లల సీసాలలో సప్లయి చేయబడును.



బెంగాల్ ఇమ్యూనిటి కంపెనీ లిమిటెడ్ కలకత్తా - 13.

ఆంధ్రకు డిపోదారులు: సౌత్ ఇండియా కెమికల్ అండ్ బయోలాజికల్ ఏజన్సీ, మెయిన్ బజార్, బెజవాడ. ఆంధ్ర; మద్రాసుకు డిపోదారులు: మహేంద్ర అండ్ కో 161. నైనియప్ప నాయక్ స్ట్రీట్, మద్రాసు 3.

ప్రత్యేక ఆఫర్లు

మాసీ-హారిస్ నం. 509-ఒకవైపు డిస్కులు



"ప్రపంచ ధాన్యాగారములలో ధాన్యం వ్యవసాయమునందు గొప్ప పరివర్తనం కలిగించిన యంత్రము."

ప్రతి వ్యవసాయ క్షేత్రమునకు ఆదర్శమైన, వివిధ ప్రయోజనకారియైన సాధనము.

దున్నడం, గుంటక, సాపటం, విత్తులు చల్లడం ఈపనులన్నీ ఈ మెషినుతో చేయించవచ్చును.

సైజులవారీగా దొరకును: 4 అ. (రు. 2,000) 6 అ. (రు. 2,300) 8½ అ. (రు. 2,625)

పోడిమిక్కి, త్వరగా వ్యవసాయపనులు జరగడానికి శ్రేష్ఠమైనవి

శ్రేష్ఠమైన ఉక్కు చటం, వేడిలో పెటబడిన సూపర్ అలాయ్ డిస్కులు, అనేక సంవత్సరాలు మోటు వాడకమునకు తట్టుకొనేట్టు చేయబడిన హెవీడ్యూటి టింకెన్ బేరింగులు

"ఒక మెషిన్ కొని సగర్వంగా సిరి సంపదలు పొందండి"

రెడీ స్టాకులనుండికూడ దిగువ తెలిపినవి దొరకును.

చట్టంమీద బిగింపబడిన మౌల్డుబోర్డు, డిస్కు నాగళ్ళు, టాండెం డిస్కు సాపటములు, ఒకవైపు డిస్కులు, విత్తులకు డ్రిల్లు, పైరు కోయు మెషిన్లు వగైరా వగైరా.

వివరములకు: రాలిస్ ఇండియా లిమిటెడ్

320, లింగిచెట్టి వీధి, మద్రాసు-1.

అన్ని వనస్పతులకు ప్రభుత్వ నిర్ణయము ప్రకారము

పకావ్

ఇప్పుడు ప్రతి ఔన్సు పకావ్‌నకు 700 ఇంటర్‌నేషనల్ యూనిట్ల విటమిను 'ఎ' చేర్చబడినది. అందువలన మీకు కావలసినంత శక్తిని ఇచ్చుటకు ప్రతి సబ్బా పకావ్‌లో రెట్టింపు పరిమాణము విటమిను 'ఎ' కలదు. పకావ్‌లో యిప్పుడు నేతిలో ఉన్నంతా విటమిను 'ఎ' కలదు.

టాటా తయారీ

భారత దేశపు పెటుబడితో, భారతి నిర్వహణ క్రింద, భారత దేశములో తయారవుచున్నది.

హైదరాబాదులో రాష్ట్రపతి నిలయం

పార్లమెంట్ సభ్యుల ప్రశంస

న్యూఢిల్లీ, ఆగస్టు 25 — హైదరాబాదులో రాష్ట్రపతి నిలయం ప్రస్తావన రాజ్యసభలో నేడు పలువురు సభ్యులు సంతోషం ప్రకటించారు.

బొలారం రెసిడెన్సీని "రాష్ట్రపతి నిలయం"గా ఇండియా ప్రెసిడెంటుకు అప్పగించడానికి హైదరాబాదు ప్రభుత్వం అంగీకరించిందని గృహనిర్మాణ శాఖ మంత్రి సర్దార్ స్వర్ణసింగ్ నేడు రాజ్యసభలో ప్రకటించగా అన్ని వర్గాల సభ్యులు హర్షం ప్రకటించారు.

ఇండియా ప్రెసిడెంట్ ఏటా కొంతకాలం దక్షిణ భారతంలో వుండవలసిన అవసరం ఏమిటని ఒకరు అడిగిన ప్రశ్నకు సర్దార్ స్వర్ణసింగ్ "దక్షిణ భారతం కూడా భారతదేశంలో అవిభాజ్య ముఖ్యభాగం గనుక" అని జవాబు చెప్పగా హర్షధ్వానాలు మరింతగా వినిపించాయి.

హైదరాబాద్ నగరాన్ని భారత దేశానికి రెండవ రాజధానిగా చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని ప్రశ్నించినందుకు సర్దార్ స్వర్ణసింగ్ అలాంటిదేమీ లేదని జవాబు చెప్పారు.

జర్నలిస్టులకు కనీసపు వేతనాలు

జర్నలిస్టుల ఫెడరేషన్ అధ్యక్షుని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 23 — ఇండియా వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రెసిడెంట్, పార్లమెంట్ సభ్యుడు శ్రీ బనారసీదాస్ చతుర్వేది నేడొక ప్రకటన చేస్తూ, ప్రెస్ కమిషన్ సిఫారసు చేసినవిధంగా వర్కింగ్ జర్నలిస్టులకు కనీస వేతనాలను వర్తింపచేయాలని ఇండియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన తన ప్రకటనలో యిలా అన్నారు:

"ప్రెస్ కమిషన్ నివేదిక విషయంలో లోక్‌సభ తన బాధ్యతను సరిగా నిర్వర్తించింది. ఇక ప్రభుత్వం ఏమిచేస్తుందో చూడాలి. అనేక "రకాల" కార్మికులకు ప్రత్యేకమైన శాసనాలు చేసిన ప్రభుత్వం, వర్కింగ్ జర్నలిస్టులుగా వున్న ప్రత్యేక తరగతికి చెందిన వారి సర్వీసు నిబంధనలను గురించి చట్టం చేయడానికి, కనీసపు వేతనాలు, అందులోను ప్రెస్ కమిషన్‌వారు ఇతర వర్గాలను అనుసరించిన వేతనాల నిర్ణయ పద్ధతిని పరిశీలించి, కావాలని కొన్ని సిఫారసులను చేసివున్నప్పుడు కూడా, ఆ ప్రకారం చట్టం చేయకుండా వుండరాదు. అలా వుండడానికి వీలులేదుకూడా.

"జర్నలిస్టుల వర్కింగ్ నిబంధనలను గురించి ప్రభుత్వం త్వరలోనే శాసనం చేయగలదని మంత్రి డాక్టర్ కేస్కర్ స్వయంగా దేశమంతటా పర్యటనచేస్తూ చెప్పుకుంటున్నారు. ఇంతగా హామీయిచ్చినా, ఒక సంవత్సరం అన్యాయం జరిగినా, ప్రెస్‌కమిషన్ సిఫారసు చేసిన విధంగా కనీసపు వేతనాన్ని సంతృప్తికరంగా నిర్ణయించ జేయలేక పోతున్నారు. కాగా తక్కువ ప్రతిపత్తిగల ప్రాంతీయమైన బోర్డులను ఏర్పాటుచేసి, వాటి ద్వారా వేతనాలను నిర్ణయింపజేయడమనేది ప్రభుత్వంచేసే ఘోరకృత్యం మాత్రమే కాక పారిశ్రామికంగా ఆందోళనకు, అల్లకల్లోలానికి దారితీయగలదు కూడా.

"ప్రెస్ కమిషన్ నివేదికపై లోక్‌సభలో చర్చను ప్రారంభించే సందర్భంలోను, చర్చకు సమాధానం చెబుతూకూడా ప్రభుత్వం తాత్కాలికమైన నిర్ణయాలకు మాత్రమే వచ్చినదని, ఈ చర్చ ఫలితంగా తుది నిర్ణయానికి రాగలదని చెప్పుతున్నారు. లోక్‌సభలో వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగా తుది నిర్ణయాలు జరిగినప్పుడే దీనికి అంతం వుంటుంది." (పి. టి. ఐ)

డి. డి. టి. ఫ్యాక్టరీలలో ఉత్పత్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 25 — ప్రస్తుతం డి. డి. టి. ఫ్యాక్టరీ యేటా 700 టన్నుల డి. డి. టి. ని ఉత్పత్తి చేస్తోందని 1957 వ సంవత్సరానికి యీ ఉత్పత్తి శక్తిని ద్విగుణీకృతం చేయడానికి తలపెట్టబడిందని కేంద్ర ఉత్పత్తిశాఖ ఉపమంత్రి శ్రీ సతీశ్ చంద్ర యీవాళ రాజ్యసభలో మౌలానా ఎమ్. ఫరూకీ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పారు.

ఈ ఫ్యాక్టరీలో అదనంగా యంత్రసామగ్రిని నెలకొల్పేందుకుగాను అంతర్జాతీయ శిశు సంక్షేమ అత్యవసరనిధివారు 2,75,000 డాలరు సహాయంచడానికి అంగీకరించారని కూడా ఆయన తన సమాధానంలో పేర్కొన్నారు.

తిరునల్వేలి జిల్లాలో పేపర్ మిలు

మద్రాసు, ఆగస్టు 24 — తిరునల్వేలి జిల్లాలో పాపనాశానికి సమీపాన ఒక పేపర్ మిల్లును నెలకొల్పడానికి లైసెన్సును కోరుతూ ఒక పారిశ్రామికవేత్త దరఖాస్తు పెట్టుకున్నట్లు మద్రాసు పరిశ్రమల మంత్రి ఎం. భక్తవత్సలంగారు అసెంబ్లీలో చెప్పారు. సదరు నిర్ణయం జరిగిన వెంటనే లైసెన్సు ఇవ్వబడగలదని ఇండియా ప్రభుత్వం తెలియజేసిందని కూడా ఆయన అన్నారు. మలబారు జిల్లాలో పేపర్‌మిల్లు స్థాపనకు గల అవకాశాలను గురించి కూడా పరిశీలన జరుగుతున్నదన్నారు.

హిందీ కమిషన్ ప్రశ్నావళి

న్యూఢిల్లీ, ఆగస్టు 26 — హిందీ కమిషన్ వారు తమ ప్రశ్నావళికి సమాధానాలు పంపే గడువును సెప్టెంబర్ 30 వ తేదీవరకు పొడిగించినట్లు ప్రకటించబడింది.

దక్షిణాదిని వ్యవసాయ కళాశాలల అభివృద్ధి

అమెరికా పథకంపై చర్చ

(ఆంధ్రపత్రిక విలేకరి)

బెంగుళూరు, ఆగస్టు 25 — మద్రాసు, మైసూర్, ఆంధ్ర, తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రాలలో వ్యవసాయ కళాశాలలో పరిశోధనల కోసం ఏర్పాటుకు అమెరికా సాంకేతిక సహాయాన్ని సమకూర్చే ప్రతిపాదనను గురించి ఈ రాష్ట్రాల ప్రతినిధులు అమెరికాలోని టెన్నెస్సీ విశ్వవిద్యాలయము నుంచి వచ్చిన నిపుణులతో నేడు యిక్కడ చర్చించారు.

ఆంధ్రప్రభుత్వ వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ వి. తె. నాయుడు, పశుపోషణ శాఖ డైరెక్టర్ మేజర్ టి. మురారి, ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇండియన్ అగ్రికల్చరల్ కౌన్సిల్ డిప్యూటీ కార్యదర్శి శ్రీ ఎస్. ఎల్. సూరి అమెరికన్ సాంకేతిక సహకార సంఘ నాయకుడు ఎస్. డబ్ల్యు. పార్కర్‌లు టెన్నెస్సీ విశ్వవిద్యాలయ నిపుణులతో కూడా పర్యటనలో పాల్గొంటున్నందున వీరు కూడా ఈ సమావేశానికి హాజరైనారు. ఈ నిపుణులు ఇండియాలోని అమెరికా సాంకేతిక సహకార సంఘం ద్వారా దక్షిణాదిని వున్న వ్యవసాయ కళాశాలలకు సాంకేతిక సహాయం సమకూర్చే ఒక పథకాన్ని సిద్ధం చేశారు. ఈ నిపుణులు ఢిల్లీకి ఆగస్టు 28 వ తేదీన తిరిగి చేరినప్పుడు వీరి నివేదిక ఇండియా ప్రభుత్వానికి సాంకేతిక సహకార సంఘానికి అందజేస్తారు. ఈ రెండు నివేదికలను ఆమోదించిన పిమ్మట ఒక కాంట్రాక్టుపై సంతకాలు చేసి, పథకాన్ని అమలుజరుపుతారు.

దక్షిణానగల వ్యవసాయ కళాశాలల అభివృద్ధికి- ఆయుగుణ నిపుణులు రావలసివుంటుంది. కోయంబత్తూరు, అనకాపల్లె, హెబ్బాళ్, బాపట్ల కళాశాలలకు నిపుణులను, అమెరికా సాధనసామగ్రిని, యితర సౌకర్యాలను సమకూర్చడం ద్వారా వాటి పరిశోధన శాఖలను అభివృద్ధి చెయ్యాలని ఈ పథకంలో ముఖ్యంగా సూచించబడింది.

మద్రాసు, మైసూర్‌లలోని కళాశాలలకు యిద్దరు నిపుణుల చొప్పున, ఆంధ్ర, తిరువాన్కూర్-కొచ్చిన్‌లకు ఒక్కొక్కరు చొప్పున నిపుణులు పంపబడగలరట.

మూడవ తరగతి రైలు పెట్టెలలో బెర్తుల ఏర్పాటు

ఎక్కువ సౌకర్యంకోసం మార్పులవగలదట

న్యూఢిల్లీ, ఆగస్టు 24 — మూడవ తరగతి పెట్టెలలో ప్రయాణీకులు నిద్రపోవడానికి ప్రస్తుతం మూడు అంతస్తులుగా వున్న బెర్తులను తగు విధంగా మార్చడానికి కొన్ని ప్రయోగాలు జరుగుతున్నవని, వాటి ఫలితం చూసిన పిమ్మట యివి మార్చబడగలవని రైల్వే శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ ఒ. వి. అలగేశన్ నేడు లోక్‌సభలో శ్రీ రఘుబీర్ ప్రశ్నకు జవాబు చెప్పారు.

ఇప్పుడున్న పద్ధతి ప్రయాణీకులకు సౌకర్యంగా లేనందువల్లనే ఈ విధమైన మార్పు జరుగుతున్నదని ఆయన వివరించారు.

శ్రీ హెచ్. వి. కామత్ అడిగిన మరొక ప్రశ్నకు ఆయన జవాబు చెబుతూ, మూడవ తరగతి ప్రయాణీకులు రాత్రి నిద్రపోవడానికి ఎక్కువ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వం యొక్క ధ్యేయమని పేర్కొన్నారు.

బోనసు షేర్లు

కంపెనీలు జారీచేయడానికి కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ, ఆగస్టు 25 — కంపెనీలు బోనసు షేర్లు జారీ చేయడానికి ఇండియా ప్రభుత్వం అనుమతిస్తుందని ఆర్థికమంత్రి శ్రీ చింతామన్ దేశముఖ్ నేడు లోక్‌సభలో ప్రకటించారు.

శ్రీ ఇ. ఎన్. మిశ్రా అడిగిన అనుబంధ ప్రశ్నకు మంత్రి శ్రీ దేశముఖ్ సమాధానం చెబుతూ, కొంతకాలంగా బోనసు షేర్లు జారీచేయడానికి అనుమతించని మాట నిజమేనని అంగీకరించారు. అయితే బోనసు షేర్లు యివ్వడానికి అంగీకరించడం ద్వారా, ఆ విధానంలో యిప్పుడు మార్పు తీసుకొనిరావడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, ఈ విషయంలో పన్నుల దర్యాప్తు సంఘం సిఫారసులు యింకా పరిశీలనలో వున్నవని, దీనిపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయానికి భంగం కలగకుండా, బోనసుషేర్లు జారీ చేయడానికి యిప్పుడు అంగీకరించడం అనుగుణంగా వున్నదని కూడా మంత్రి శ్రీ దేశముఖ్ వివరించారు.

దీనిపై వచ్చిన అనుబంధ ప్రశ్నలకు సమాధానం చెబుతూ, బోనసు షేర్లు యివ్వడానికి అనుమతి కోరుతున్న 128 అర్జీలు ప్రభుత్వం దగ్గర వున్నవని, 115 అర్జీలను (దాదాపు 13.2 కోట్ల రూపాయలు) అనుమతించే ఉత్తరువులు సిద్ధంచేయబడినవని కూడా చెప్పారు. వీటిలో బ్రిటిష్ కంపెనీలు ఎన్ని, మేనేజింగ్ ఏజెన్సీల కంపెనీలు ఎన్ని అనేది యిప్పుడే చెప్పలేనని కూడా అన్నారు.

భారతదేశంలో బోదవ్యాధి నివారణకు తలపెట్టబడిన జాతీయ కార్యక్రమం క్రింద 25 మంది ఉద్యోగులకు ఎర్నాకులంలోని దానికి సంబంధించిన పరిశోధన సంస్థలో ప్రత్యేక శిక్షణ యివ్వబడుతుంది. ఆ ఉద్యోగులు ఢిల్లీలో రెండు వారాలపాటు బోదవ్యాధి నివారణ శాస్త్రంలో శిక్షణ పొందారు. ఇప్పుడు వారికి ఎర్నాకులంలో వారాల శిక్షణ యివ్వబడుతుంది.

వాణిజ్య సంస్థలలో మిగులు సొమ్ము వినియోగం

జాగరూకతతో వ్యవహరించాలని వ్యాపారస్థులకు ప్రభుత్వం విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 25 —

కంపెనీల బిల్లులో నాలుగు 70 క్లాజులను లోక్‌సభ నేడు ఆమోదించింది. కొన్ని కంపెనీలు అధికంగా మిగులు సొమ్మును ఆ వ్యాపారంతో సంబంధం లేని యితర సంస్థలను నెలకొల్పడానికి వినియోగించే ఆచారంపై నేడు ప్రముఖంగా చర్చ జరిగింది.

శ్రీ అశోక మెహతా (పి. ఎస్. పి.) సమర్పించిన సవరణను శ్రీ కె. కె. బసు(?) బలపరిచారు. శ్రీ టి. సి. షా, శ్రీ ఎన్. వి. గాడ్గిల్, శ్రీ సి. సి. షా(?) ప్రభృతులు ప్రసంగించిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది.

నేడు కంపెనీల సవరణ బిల్లుపై చర్చ ప్రారంభించగానే, శ్రీ ఎమ్. ఎస్. గురుపాదస్వామి (ప్రజా-సోషలిస్టు-మైసూరు) మాట్లాడుతూ, రిజర్వులను కంపెనీల విస్తరణకు మాత్రమే ఉపయోగించాలని, వారిని కట్టడి చెయ్యడానికి ఒక కేంద్ర సంస్థను నెలకొల్పాలనే భావాన్ని కమిటీ సిఫారసును ప్రభుత్వం ఆమోదించాలని అభ్యర్థించారు.

అనంతరం శ్రీ అశోక మెహతా (పి. ఎస్. పి.-బొంబాయి) ప్రసంగిస్తూ యిలా అన్నారు:

"కొన్ని కంపెనీలు తమవద్ద అధికంగా మిగులు చేసే డబ్బును తమ వ్యాపారంలో సమాంతరం సంబంధంలేని కొత్త పరిశ్రమలను నెలకొల్పడానికి వినియోగిస్తున్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి. ఈ దురాచారాన్ని నిర్మూలించే నిమిత్తం శాసన నిర్మాణం చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధపడకపోతే ఈ పరిస్థితిని గురించి పరిశీలించడానికైనా ప్రభుత్వం ఉమ్మడిగా వున్నదా అని అడుగుతున్నాను.

"ఈ దురాచారాన్ని నిర్మూలించకపోతే మొత్తం ఒక ఆర్థికను వ్యాపారసంస్థలే దేశంలోని పారిశ్రామిక వ్యవస్థ అన్నిటినీ కబ్జాచేసే తరుణం ఆసన్నం కావచ్చు."

ఈ వాదనకు శ్రీ టి. టి. సోమాని (స్వతంత్ర-రాజస్థాన్) సమాధానమిస్తూ యిలా అన్నారు:-

"శ్రీ అశోక మెహతా చెప్పినటువంటి నిర్బంధాలను ప్రభుత్వం విధిస్తే, ప్రయివేటు పరిశ్రమాధిపతులు, దేశ పారిశ్రామిక అభివృద్ధిలో తమపై విధించబడిన లక్ష్యాన్ని ఏమాత్రం సాధించలేరు. ఇప్పుడున్న కంపెనీలు తమకుగల సాధనసంపదను యితర పరిశ్రమలను అభివృద్ధిపరచే నిమిత్తం వినియోగించడానికి అనుమతించకపోతే, కొత్తగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రభుత్వ విధానానికి అది విరుద్ధమౌతుంది.

"తగు సాధన సంపద కల యిప్పటి కంపెనీలు, జాతియ(శ్రేయస్సు దృష్ట్యా పరిశ్రమాభివృద్ధికి తమ శాయశక్తులా పాటుపడడానికి అనుమతించడమే సక్రమవిధానం.

"ఒక ప్రయివేటు కంపెనీ పబ్లిక్ కంపెనీగా మారదలచుకొన్నప్పుడు, ఆ మార్పు దానంతట అదే జరిగేటట్లు వుండాలి కాని, బిల్లులో పేర్కొనబడినట్లు దీనికై ఒక ప్రత్యేక విధానమేమీ వుండరాదు."

శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డిగారు (స్వతంత్ర-ఆంధ్ర) ప్రసంగిస్తూ, కొందరు పెట్టుబడిదారులు బిల్లులో గడువు పేర్కొన్న కంటె లేదని, కోరుకొంటె వారి వాటాలను అమ్మకానికి పెట్టే, గడువును విధించడం అపేక్షణీయమని తెలియజేశారు.

శ్రీ అశోక మెహతా చేసిన సూచనను గురించి రెవిన్యూ మంత్రి శ్రీ ఎమ్. సి. షా ప్రస్తావిస్తూ, కంపెనీలు తమ వ్యాపారంతో నిమిత్తంలేని ఇతర కార్యకలాపాలకు దిగకూడదని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, దేశ పారిశ్రామికాభివృద్ధికి భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం గైకొనదలచలేదని పేర్కొన్నారు.

శ్రీ ఆబిద్ హుసేన్‌వాలా సవరణను (సోషలిస్టు) సవరించారు 11 నుంచి 87 వరకు గల క్లాజులను ఆమోదించారు.

అనంతరం వాటాల మూలధనం, కమిషన్ చెల్లింపు, డిస్కౌంట్లు మున్నగు వాటికి సంబంధించిన క్లాజులపై (68 నుంచి 80 వరకు గల క్లాజులు) చర్చ ప్రారంభమయింది.

శ్రీ తులసీదాస్ కిలాచంద్ (స్వతంత్ర—బొంబాయి) 68 వ క్లాజుకు ఒక సవరణ ప్రతిపాదించారు. దీనిపై జరిగిన చర్చలో శ్రీ యు. ఎమ్. త్రివేది, శ్రీ కె. కె. బసు, పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ పాల్గొన్నారు. ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ సమాధానమిచ్చిన పిమ్మట ఈ క్లాజులన్నీ ఆమోదించబడినాయి. ఇదివరకే ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు తప్ప తక్కినవన్నీ వోటింగు సందర్భంలో విగిపోవడం జరిగింది.

తర్వాత డిబెంచర్లకు వాటాల మూలధనానికి సంబంధించిన క్లాజులపై (81 నుంచి 144) సభవారు చర్చ ప్రారంభించారు. ఆర్థికమంత్రి పెట్టిన సవరణలు ప్రతిపాదించారు. వీటిలో ఒకటి సిఫరెన్సు షేర్లపై డివిడెండుకు సంబంధించినది.

చర్చలో శ్రీ ఆర్. మొరార్కా కాంగ్రెస్-రాజస్థాన్) ప్రసంగిస్తూ, బోటింగ్ హక్కుల విషయంలో యిప్పటి ప్రిఫరెన్సు షేరుహోల్డర్లకు హాని పదిహేను హోల్డర్లకు విధించిన హాని కూడదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఒక సవరణ ప్రతిపాదించారు.

శ్రీ మొరార్కా సవరణను శ్రీ ఎన్. ఆనందలింగం చెట్టియార్ (కాంగ్రెస్-మద్రాసు) బలపరిచారు.

డిబెంచరు తీసుకొనే వ్యక్తులే దానిపై సర్టిఫికేటు అడగాలని నమ్ముడు ఉంచాలని శ్రీ సాధన్ గుప్త (కమ్యూనిస్టు-పశ్చిమ బెంగాలు). అడిగారు.

శ్రీ ఓ. ఎల్. అగ్రాల్ (కాంగ్రెస్-

కొరడా దెబ్బల శిక్ష రద్దు బిల్లుకు రాజ్యసభ సమ్మతి

న్యూఢిల్లీ, ఆగస్టు 25 —

కొరడా దెబ్బలను శిక్షగా విధించడాన్ని రద్దు చేయుడానికి హోం మంత్రి పండిట్ పంత్ ప్రతిపాదించిన బిల్లును నేడు రాజ్యసభ ఆమోదించింది.

బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ, శిక్ష పద్ధతుల సమూలాన్ని ఆమూలంగా తయారు చేసేపిగాను, మనుష్యులను పశువులుగా మార్చి వేసేపిగాను వుండరాదని పండిట్ పంత్ స్పష్టం చేశారు.

ఆయన ఇంకా క్రింది విధంగా వివరించారు:

"కొరడా దెబ్బల శిక్షవల్ల సంఘానికి ఎట్టి ప్రయోజనం కలుగలేదని శిక్షాస్మృతిని శ్రద్ధగా పరిశీలించిన వారిలో దాదాపు అందరు కూడా అంగీకరించినట్లు తోస్తున్నది. దీనిని మనం ఆమోదిస్తే కొరడా దెబ్బల శిక్షను రద్దు చేయడం అత్యంత అవశ్యకం కాగలదు.

"నిజానికి ఈ విధమైన శిక్షను గురిచేయబడినవారు తమ పాపబుద్ధిని విడనాడడం లేదు సరిగదా, పాపకృత్యాలను మరింత పట్టుదలతో ఆచరిస్తున్నారు. ఇతరులను హింసించడంలో వెర్రి ఆనందం పొందేవారుగా వీరు తయారవుతున్నారు."

మరణ శిక్షలను రద్దుచేయాలని చేయబడిన సూచనపై వ్యాఖ్యానిస్తూ, అందుకు తగు తరుణం ముందుముందు రావచ్చునని, అయితే మరణ శిక్ష, ఈ దెబ్బల శిక్షకు ఎక్కడా పోలిక లేదని ఆయన వివరించారు.

అంతా ఇటీవలనే బ్రిటన్‌లో మరణ దండన విధింపు సమస్యను గురించి ఒక కమిషన్ సాకల్యంగా చర్చించిందని, దాని ఫలితంగా మరణ శిక్షను ఇంకా అమలులో వుంచడానికే బ్రిటిష్ పార్లమెంటు నిర్ణయించిందని, కాగా బ్రిటన్‌లో కొరడా దెబ్బల శిక్ష ఏడేళ్ళ క్రిందటే రద్దు చేయబడిందని ఆయన వివరించారు.

పాకిస్థాన్, వాట్యూల రాష్ట్రంలోను కోసం పోరీసులు ముద్దాయిలను హింసించే పద్ధతి కూడా రద్దుచేయబడాలనే సూచనతో ఆయన ఏకీభవించారు కూడా.

అంతట, ఇట్టి హింసా పద్ధతులను నిషేధించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా వున్నదా? అని శ్రీ భూపేశ్ గుప్త (కమ్యూనిస్టు) ప్రశ్నించగా, "ఇట్టి పద్ధతులను అనుమతించే చట్టమేదీ వున్నట్లు నాకు తెలియదు. కనుక, ఈ విషయమై ఒక అనధికారపు బిల్లును ప్రతిపాదించవలసిందిగా శ్రీ గుప్తను నే నాహ్వానిస్తున్నా''నని హోంమంత్రి జవాబిచ్చారు.

స్కూళ్ళలో నయితం ఉపాధ్యాయులు విద్యార్థులను కొట్టడం మానివేసి, వారు తాము చెప్పిన మాట వినేటట్లు చేయడానికి అంతకంటె సమ్మతమైన, ఆహ్లాదకరమైన పద్ధతులను అనుసరిస్తున్నారని పండిట్ పంత్ పేర్కొన్నారు.

దేశంలో యువకుల కార్యాలు ఎక్కడా జరగరాదని కొందరు సభ్యులు సూచించగా, కాయలు అనవసరమైన పరిస్థితి ఎక్కడా ఏర్పడరాదని ఆ సూచనతో ఏకీభవిస్తూ, ఎలాంటి సందర్భాలలోనైనా, సహకారందక సంబంధం లేకుండా ప్రజలను రక్షించడానికి ఒక నిర్ణీతపద్ధతి ఆర్థిక పరిస్థితుల కోసం తప్ప మార్గాంతరం లేనప్పుడు కాల్పులు జరగక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

బొంబాయి రాష్ట్రంలో నేరస్థులకు ఇతర శిక్షలతో కలిపి విధించిన దెబ్బల శిక్షలు సగానికి తగ్గగా మరోవైపు కొరడా దెబ్బలు విధించబడిన కేసులు 44 మాత్రమే నని, అదే సమయంలో మొత్తం శిక్షలు విధించబడిన కేసులు 1,505 మాత్రమే నని ఆయన తెలియజేశారు.

నేడంతకుముందు జరిగిన చర్చలో సాధారణ సభ్యులందరూ యీ బిల్లును పూర్తిగా బలపరిచారు. చర్చలో పాల్గొన్న వారిలో యిద్దరు: శ్రీమతి లీలావతి మున్షీ (కాంగ్రెస్-యు. పి.), డా॥ పి. భార్గవ(?) (కాంగ్రెస్-మధ్యప్రదేశ్), శ్రీ హెచ్. సి. మాథుర్ (రాజస్థాన్-ఢిల్లీ(?)). శ్రీమతి వైలెట్ ఆల్వా (కాంగ్రెస్-బొంబాయి), శ్రీ బి. సూర్యనారాయణ (కాంగ్రెస్-మద్రాసు), శ్రీ ఎమ్. గోవిందరెడ్డి (కాంగ్రెస్-మైసూర్), శ్రీ భూపేశ్ గుప్త (కమ్యూనిస్టు-పశ్చిమ బెంగాలు).

బుధవారంనాటి చర్చ

నిన్న రాజ్యసభలో పండిట్ పంత్ ఈ బిల్లును ప్రతిపాదిస్తూ కొరడా దెబ్బల శిక్ష అనేది ఆధారణలో లేకుండా పోయిందని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు కొరడా దెబ్బల పట్టాన్ని రద్దు చేయుడానికి ఈ బిల్లు ఉద్దేశించబడినదని అన్నారు. జైళ్ళ చట్టంలో వున్న దీనికి సంబంధించిన నిబంధనను కూడా రద్దు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సలహా చెప్పినదని వివరించారు.

కొరడా దెబ్బల శిక్షను, నాగరికమైన దేశాలన్నీ రద్దు చేసివేసినవి, ఇండియాలో కూడా "అహింసా సూత్రాలకు" అది విరుద్ధమైనదని ఇలాంటి శిక్షలవల్ల దెబ్బలు తినేవారికే కాక, దెబ్బలు కొట్టేవారి మనస్సులు కూడా మొద్దుబారి రోగంపాలై, నేరస్థులను చక్కని పౌరులుగా తయారు చేయడంలోనే శిక్షాస్మృతి విశేషత కానరాగలదని కూడా హోం మంత్రి అన్నారు.

ఈ బిల్లుపై ప్రొఫెసర్ ఎ. ఆర్. వాడియా మాట్లాడుతూ, కొన్ని నేరాల విషయంలో కొరడా దెబ్బల శిక్ష వుండాలని అన్నారు. నైతిక పతనం, లైంగికమైన నేరాలకు ఈ శిక్షను అమలుజరపాలని డాక్టర్ పి. వి. కానే వాదించారు. శ్రీమతి మోనా హెన్స్‌మన్ (కాంగ్రెసు-మద్రాసు) శిక్షాస్మృతికి సంస్కరణ లక్ష్యంగా వుండాలని వాదిస్తూ బిల్లును బలపరచారు. నేరాలకు అలవాటు పడినవారిని దూరంగా వుంచి, వివేకోదయం కలిగించాలని చెప్పారు. శ్రీ హెచ్. పి. సక్సేనా (కాంగ్రెసు-యు. పి.) సమాధానాన్ని సంస్కరించి, నుట్టితనానికి అవకాశాలు విరివిగా కలిగించినప్పుడు కొరడా దెబ్బలవంటి శిక్ష అవసరం వుండదని అన్నారు. శ్రీ అక్బర్ అలీఖాన్ (కాంగ్రెసు-హైదరాబాద్) కొరడా దెబ్బల శిక్ష పద్ధతిని రద్దు చేస్తున్నందుకు హోంమంత్రిని అభినందించారు. శ్రీ డి. నారాయణ్ (కాంగ్రెసు-బొంబాయి), డాక్టర్ కానే, ప్రొఫెసర్ వాడియా వంటి విద్యావేత్తలు కొరడా దెబ్బల శిక్షను సమర్థించడంవల్ల ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అంతట సభ గురువారానికి వాయిదా పడింది.

నెహ్రూవాల్ సంఘటనలపై రాజ్యసభలో ప్రశ్నలు

న్యూఢిల్లీ, ఆగస్టు 25 — జమ్ములో నెహ్రూవాల్ వద్ద పాకిస్తాన్ పోలీసులు జరిపిన కాల్పులలో ఎనిమిది మంది భారతీయులు చనిపోయిన విషయమై జరిగిన నేడు రాజ్యసభలో పెక్కుమంది సభ్యులు పార్టీ ప్రశ్నలు అడిగారు.

శ్రీ ఎస్. మహంతి అడిగిన ప్రశ్నకు ప్రధాని నెహ్రూ సమాధానమిస్తూ, ఈ విషయమై పరిశీలన జరిపిన మిశ్రమరాజ్య సమితి పరిశీలకులు ఆ సంఘటనకు బాధ్యత అంతా పాకిస్తాన్ దే నని నిర్ధారణ చేశారని, యీ సంఘటనకు పాకిస్తాన్ నష్ట పరిహారం చెల్లించాలని, యిందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరిందని తెలియజేశారు.

అంతకుముందు శ్రీ భూపేశ్‌గుప్త, కాశ్మీర్‌లో సమితి పరిశీలకులు ఏమి చేస్తున్నారని, వారి విధులు మన దేశానికి ఏ విధంగా అనుకూలమైనవో అని ప్రశ్నించారు.

యుద్ధవిరమణ రేఖను ఉల్లంఘించకుండా చూడడమే వారి కర్తవ్యమని ప్రధాని నెహ్రూ తెలిపారు.

మంత్రి శ్రీ కృష్ణమాచారి

న్యూఢిల్లీ, ఆగస్టు 25 — వర్తక పరిశ్రమల మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారిగారు ఆదివారం యిక్కడినుంచి బయలుదేరి బెంగుళూరు వెళుతున్నారు. సెప్టెంబరు 25 వ తేదీన మద్రాసునుంచి బయలుదేరి తిరిగి వస్తారు.

విశాలాంధ్రకు, పిరగా మరి ఆయన మానీయుడి ప్రసంగాలు ప్రసారం హైదరాబాదులో కింగ్ కోటి(?) ... ఏర్పాటు జరిగిన ఒక విందు కేంద్రం నెలలో [illegible] భారత ప్రభుత్వం, పౌరుల కార్పొరేషన్, మాజీ హైదరాబాదు ప్రభుత్వ సహాయం, అంతర్జాతీయ వాణిజ్య సమావేశం సమాచారం సమితి సాంకేతిక వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో యీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

వృక్షజాతులపై సంగీత ప్రభావం

అన్నామలైనగర్, ఆగస్టు 25 — సంగీత శక్తిని మానవులు, పశువులు, పక్షులు మాత్రమే కాక, మొక్కలు కూడా అనుభవించగలవని ఇటీవల అన్నామలై విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర శాఖవారు జరిపిన పరిశోధనల వల్ల స్పష్టమైంది.

ఆంధ్రవాద్యాల ధ్వని తరంగాలకు మొక్కలలోని జీవపదార్థంలో సంచలనం కలిగి, కొన్ని కణాలు రెండింతలుగా పెరిగినట్లు కనిపెట్టారు.

జీవకణాలకు చెందిన పదార్థం స్వభావం వుండదు. అవి ఏకాంతంలో సంగీతాన్ని చెవిసిన వంటది. కాని, మొక్కలలోని జీవకణాలు ఉధృత సంగీతానికి బాగా స్పందించి అమర్చబడిన మొక్కలకు కదలిక కూడా సంగీతం గమనార్హం. మామూలు నీటి మొక్కలలో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తున్నది.

మిల్లు మేనేజరు 'నిర్బంధం'

హౌరా ప్రాంతంలో మిల్లు కార్మికుల చర్య

కలకత్తా, ఆగస్టు 26 — హౌరా ప్రాంతంలోని ఒక జనపనారమిల్లులో సమ్మె చేస్తున్న పనివారు నిన్నరాత్రినుంచి మిల్లు మేనేజరును, సీనియర్ ఉద్యోగులను 'బందీలుగా' అట్టిపెట్టారు.

ప్రభుత్వం తలపెట్టిన భీమాస్కీములకు, తమ వేతనాలనుంచే మినహాయించి యివ్వడానికి జరిగిన ఏర్పాటువల్ల ఆక్షేపణగానే ఇది జరిగింది.

ఈ మొత్తాన్ని తమ తరపున యజమానులే చెల్లించాలని మిల్లుకు చెందిన 4,000 మంది పనివారు పట్టుబడుతున్నారు. మిల్లులోని ఎలెక్ట్రిక్, టెలిఫోన్ సౌకర్యాలను తొలగించి మిల్లుపై దాడిచేశారు. అక్కడ కాపలా వున్న ముగ్గురు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు.

హౌరా ప్రాంతంలోనే వున్న మరొక మిల్లు లేబర్ ఆఫీసర్ ను ప్రదర్శకులు కొట్టడం వలన తీవ్ర గాయాలతో ఆయన ఆస్పత్రికి చేర్చబడ్డారు.

మరొక జనపనార మిల్లు పనివారు భీమా ప్రయోజనాల డబ్బు చెల్లించడం విషయంలో దైర్యాయింపు సమ్మె చేస్తున్నారని తెలుస్తున్నది.

"కొత్త బ్యాంకి అవార్డు ప్రయోజనకరమైనదే"

శ్రీ వి. వి. గిరిగారి వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఆగస్టు 22 — "బ్యాంకి అవార్డు మార్పులపై గజేంద్ర గడ్కర్ కమిషన్ తయారుచేసిన నివేదిక చాలా ప్రయోజనకరమైనదిగాను, సవిస్తరంగాను, గమనార్హమైనదిగాను వున్నది" అని మాజీ కార్మిక మంత్రి శ్రీ వి. వి. గిరిగారు నేడిక్కడ ప్రకటించారు.

బ్యాంకి అవార్డును ఇండియా ప్రభుత్వం మార్పు చేసినందుకు నిరసనగా మంత్రిపదవికి రాజీనామా చేసిన శ్రీ గిరిగారు యింకా యిలా అన్నారు:

"బ్యాంకి ఉద్యోగులు, వారి ఫెడరేషన్ కూడా ఈ నివేదికను జాగ్రత్తగాను, ఎమర్జెన్సీ దృక్పథంతోను పరిశీలించిన తరువాతనే అభిప్రాయాన్ని ప్రకటించవలసి వుంటుంది. నేను కూడా దానిలోని అన్ని విషయాలను పరిశీలించకుండానే యిప్పుడే ఏమీ చెప్పదలచలేదు. కాని, ఈ విషయంలో గజేంద్ర గడ్కర్ చేసిన కృషిని ప్రశంసించడం నా విధ్యుక్త ధర్మమైయుంది."

"కొంత వరకు న్యాయం జరిగింది"

ఆగ్రా, ఆగస్టు 23 — ఆల్ ఇండియా బ్యాంకి ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఎ. ఎ. కక్కర్ నేడొక ప్రకటన చేస్తూ, గజేంద్ర గడ్కర్ కమిషన్ దాంపెరకు బ్యాంకి ఉద్యోగుల వాదనను సమర్థించినందుకు సంతోషాన్ని ప్రకటించారు. 'ఏ' తరగతి బ్యాంకిల విషయంలోను, యునైటెడ్ బ్యాంకి విషయంలోను న్యాయం జరగలేదని కూడా అన్నారు.

బ్యాంకి ఉద్యోగుల ఫెడరేషన్ బొంబాయి కార్యదర్శి శ్రీ ఎ. కె. మీనన్ నేడొక ప్రకటన చేస్తూ, 'ఏ' తరగతి బ్యాంకిల విషయంలో ఉద్యోగుల కోర్కెలను పూర్తిగా నిరాకరించినందుకు విచారాన్ని ప్రకటించారు. సెప్టెంబరు మొదటివారంలో ఫెడరేషన్ తన అభిప్రాయాలను వివరంగా ప్రకటించగలదని చెప్పారు.

"బ్యాంకిల ఖర్చులు పెరగడం తథ్యం"

గజేంద్ర గడ్కర్ కమిషన్ నివేదికను అమలు జరపడంవల్ల బ్యాంకిల ఖర్చులు పెరుగగలవని ఇండియా బ్యాంకిల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ హెచ్. వి. ఠాకూర్ నేడొక ప్రకటన చేశారు.

రేడియో

(ఆగస్టు 28, ఆదివారం)

విజయవాడ: 357.1 మీటర్లలో: 6-50 స్వాగతం; 6-55 ప్రసారవిశేషాలు; 7-0 (తె. వా). 7-15 మద్రాస్ రిలే; 7-30 మద్రాస్ రిలే; 8-0 (ఆం. వా). మధ్యాహ్నం 1-0 మద్రాస్ రిలే; 1-30 మద్రాస్ రిలే; 1-40 (హిం. తె. వా); 4-0 బొమ్మరిల్లు — పిలుపుపాట; మర్యాదరామన్న నాటిక; బాలబృందం కబుర్లు, తపాసంచి, మామయ్య ప్రశ్నలు, పొడుపుకథలు, సెలవు; సాయంత్రం 5-30 కె. కల్యాన్ (వే); 6-0 గీతావళి: గణేశ్వరవు బాబూరావు; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం - పిడినాటకం; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా) 7-15 గ్రామస్థుల కార్యక్రమం - పిడినాటకం(రెండవభాగం); 7-30(స్వా. రి); 8-0 కె. రాజమణి (గా); 8-30 ప్రసంగం (ఆం): 8-45 కె. రాజమణి (గా); 9-0 (ఆం. వా); 9-15 గీతావళి: గణేశ్వరపు బాబూరావు; 9-30 'రసమయి' ధర్మవరం కృష్ణమాచారి: విషాదాంత నాటకకర్త-ప్రసంగం (మద్రాసునుండి రిలే); 10-0 ప్రసారసమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో: 6-50 స్వాగతం; 6-55 నేటి కార్యక్రమ వివరణ; 7-30 (రి); 8-0 (ఆం. వా); 8-15 ఎ. ఎస్. పంచాపకేశన్ – పురందరదాస్ కృతులు మధ్యాహ్నం 1-0 ఎ. ఐ. ఆర్. వాద్యగోష్ఠి; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 3-0 వరని విజయలక్ష్మి (గా), ఎ. సుబ్బయ్య (వ), సంపూట్ కె. కుంజమణి (మృ); 4-30 (రి); సాయంత్రం 5-30 సంపూట్ వి. ఎ. సుందరం (గా); 6-0 (ఆం. వా) - స్థానిక ప్రకటనలు, వాతావరణం, (ఆం); 6-25 రంగనాయకి రాజగోపాలన్ (వీ): 7-30 (రి): 7-45 పార్వతి మహాదేవన్; 8-30 ప్రసంగం (ఆం): 9-0 (ఆం. వా); 9-15 ఎ. ఆర్. కణన్; 9-45 (రి): 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో: 7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-15 (రి); 8-30 (స్వా. రి); మధ్యాహ్నం 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-20 ఆటవిడుపు నిర్వహణ: స్వాతి రామరావు; 4-0 (స్వా. రి); సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (స్వా. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 8-30 టి. కె. రామచంద్రన్ (వ); 9-15 (రి); 9-30 రసమయి ధర్మవరం కృష్ణమాచారి: విషాదాంత నాటకకర్త ప్రసంగం: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ: 9-45 (స్వా. రి); 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో: 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 సంగీతసభ; 7-30 ఎమ్. వెంకటనరసింహాచారి: గీతావళి; 7-45 (స్వా. రి); 8-0 (ఆం. హిం. వా); 8-30 ఎస్. బి. దేశ్‌పాండే (భ); 8-55 పగటినివేదిక (హిం); 9-0 పిల్లల కార్యక్రమం; 9-45 బాలవినోదం —మిత్రగుప్త (రత్నకుమారచరిత్ర) సీరియల్ నాటిక; మానవశరీరము: కండరములు, నరములు; కథలు, బృందగానం, తపాసంచి, బాలగోష్ఠి; మధ్యాహ్నం 12-45 (స్వా. రి); 1-0 ఎస్. బి. దేశ్‌పాండే (భ); 1-30 (రి); 1-50 (తె. వా); సాయంత్రం 5-30సలామ్, మర్సియా: 5-45 మర్సియా, నోహ; 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ జానపదగీతాలు: ఎమ్. వెంకటనరసింహాచారి; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ—జాతీయవిస్తరణ ప్రణాళికం, కమ్యూనిటీ ప్రాజెక్టుల ప్రగతి: కుటీర పరిశ్రమలు, చేతిపనులు—ప్రసంగం ఆర్. ఎ. రావు; పంజీపీఠి 8-0 నా కాశ్మీరయాత్ర-ప్రసంగం: ఎ. బి. రాజు; 8-15 మాలతి పద్మనాభరావు; 8-30 ప్రసంగం (ఆం); 9-0 (ఆం. ఉ. వా) 9-30 'రసమయి' ధర్మవరం కృష్ణమాచారి: ఆట భాంత నాటకకర్త-ప్రసంగం (మద్రాస్‌నుండి రిలే); 9-45 మాలతి పద్మనాభరావు; 10-30 ప్రసార సమాప్తి.

సంగ్రహ ప్రకటన

టెండరు నోటీసు

కాజ పంచాయతీ ఇండియం(?) మెట్టు కూలు 178 యూనిట్లు, 1½" 80 యూనిట్లు, సాదంపూడి (?) యూనిట్లు గోరింటాక రేవుకు ప్రకారం సప్లయి చేయుటకు సీలు 15-9-55 తేదీవరకు టెండర్లు తీసికొనబడును.

కొప్పిసెట్టి నర్సింహారావు, ప్రెసిడెంట్ పంచాయతీ బోర్డు, కాజ, నర్సాపురం తా. ప. గో. జి. 23.

గుంటూరుజిల్లా, కరవది గ్రామ పంచాయితీయాలోని యీ దిగువ సుదరు శ్రో(?)డ్డు మట్టి పని రిపేరు, గ్రావెల్ చేయించుటకు దిగువ వంతెక(?) వారి చే 4-9-55 తేదీ మధ్యాహ్నం వరకు సీలు వేసిన టెండర్లు తీసుకొనవు. ప్రతి టెండరుదారుడు మాపబడిన డిపాజిటు సొమ్మును వలయును. మిగతా వివరములు పని చేయు వేళలలో తెలుసుకొనవలెను.

పనియొక్క పేరు: గ్రామం దిగువ రేవు మొదలు కావి వంకు గల మట్టిపని రిపేరు, గ్రావెల్ పని యొక్క మొత్తం: రు. 1,400-0-0, చెల్లించవలసిన డిపాజిటు రు. 70-0-0 లు.

మరి:- పేమెంటులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం యివ్వబడును.

కొమ్మాలపాటి వీరయ్య ప్రెసిడెంటు, కరవది గ్రామ పంచాయతీ, 22.

దిగువ పనులకు సీలు వేసిన టెండర్లు సా. 4 గం. ల వరకు పాలకొల్లు పాలిటీ కమీషనరు గారిచే తీసుకోబడును. టెండర్లు నిర్ణీత ఫారములలో పంపబడవలెను. ఒక్కొక్క పనికి ఒక రూపాయి చెల్లించి మునిసిపల్ ఆఫీసునుండి ఫారములు పొందవచ్చును.

(1) 1955-56 కు మునిసిపల్ ఆఫీసులో మునిసిపల్ ఆఫీసు బిల్డింగు మెయింటెనెన్సు

(2) కాయమూరి వారి రోడ్డు, బుద్ధవరపు రోడ్లమీదుగా పెనుగొండ నుండి పోలీసు స్టేషన్ వరకు 1½" మందం ఆ స్ఫాల్టు కాంక్రీటు వేయుట.

(3) వారపు మార్కెటుకు మరమ్మతులు.

(4) దిగువ కాలవ బోర్డి ఉత్తరం వైపు మార్కెటు రోడ్డు మెయింటెనెన్సు

(5) రెండవ వార్డులో శ్మశాన ప్రహరీ [illegible] మెయింటెనెన్సు.

(సం) వి. చంద్రారెడ్డి, పాలకొల్లు మునిసిపాలిటీ.

కోర్టు నోటీసు

ఏలూరు జిల్లా కోర్టులో

ఒ. పి. 4/1955

పిటీషనరు: అలంగోటి(?) శాఖ సింహాచార్యులు.

రెస్పాండెంట్లు: బల్లంకి శారదా వగైరా.

3 వ రెస్పాండెంటు: బల్లంకి పా॥ కంఠ శాస్త్రి, ఒరిస్సా బల్లంకి వీరభద్రరావు, యీ రావు అను మయిన్లకు గార్డియనుగా అప్పాయింటు చేయించమని పిటీషను దాఖలు చేసియున్నారు. మీకు అక్షేపణలు వున్నయెడల తేదీన పై కోర్టులో తెలియజేయవలెను.

అడిదం వెంకటేశ్వరి
పిటీషనరు తరఫు ఆడ్వకేటు
ఏలూరు, 9-8-55

కుటుంబానికి అనుకూలమైన ప్యాకెట్‌లో నున

'అనాసిన్'

కొనండి.



ప్రతి పర్యాయము 32 మాత్రల 'అనాసిన్' ప్యాకెట్ కొనుటవల్ల మీరు 4 అణాలను ఆదా చేసుకొనెదరు. ఈ ప్యాకెట్, ఎల్లప్పుడు చేతిలో సిద్ధంగా 'అనాసిన్'ను వుంచుకొనవలెనను కుటుంబముల కొరకు ప్రత్యేకంగా ఉద్దేశించబడినది. ఎందుకంటే ఇది బాధనుండి శీఘ్రముగా శక్తి 4 మందులను కలిగియున్నది.

1. క్వినైన్: అధికశక్తి విత్తు బొవరమని మరియు జ్వరనివారణీయని ప్రఖ్యాతి గాంచిన ఔషధసమ్మేళనం. జ్వరాన్ని తగ్గించడంలో సాటిలేనిది.
2. కఫిన్: అలసటానికి మరియు చిక్కిపోయినందుకు తగిన ఔషధమని విరివిగా వాడబడుచున్నది.
3. ఫినాసిన్: తీవ్రమైన బాధా నివారణ మరియు జ్వర నివారణయని ఖ్యాతి చెందినది.
4. అసిటైల్ సాలిసిలిక్ ఆసిడ్: ఇది తలనొప్పి, మరియు అలాటి ఇతర బాధలను పోగొట్టుటకు ఉపయోగపడుచున్నది.

'అనాసిన్' లోని యీ నాలుగు మందులు, జలు, తలనొప్పి, జబ్బులు, పన్ను నొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రంగా సురక్షితమైన మరియు దీర్ఘమైన విముక్తిని కలిగించుటకు వరసగా ముఖ్య స్థానమునందు తీవ్రమైన మిశ్రమ పద్ధతిను జరుపును.

ఎల్లప్పుడును అనాసిన్ బిళ్ళలే కావలెననికోరండి

గ్రామ ప్రాంతాల అభివృద్ధి

కర్నూలు జిల్లాలో రెండు పథకాల అమలుకు నిర్ణయం

కర్నూలు, ఆగస్టు 25—కర్నూలు జిల్లాలో మొత్తం 20,000 రూపాయలు ఖర్చు కాగల రెండు గ్రామ అభివృద్ధి పథకాలను ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఒక పథకం కింద పెద్ద ఆరవాడు గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనానికి మరమ్మతులు చేయబడ గలవు. అందునిమిత్తం 17,700 రూపాయలు ఖర్చు కాగలదు. రెండవ పథకం కింద కొండపల్లి గ్రామంలో 1,500 రూపాయల ఖర్చుతో లైబ్రరీ బిల్డింగ్ నిర్మించబడగలదు.

ఈ పథకాల నిర్వహణకయ్యే ఖర్చులో సగభాగాన్ని ప్రభుత్వం భరిస్తుంది. మిగతా సగభాగం విరాళాల రూపంలో ప్రజలనుంచి సమకూర్చబడుతుంది.

బాలలకు ప్రత్యేక చిత్రాలను తయారుచేసే కార్యక్రమంలో ఒక భాగంగా బాలల ఫిల్ము సంఘం పూర్తి చేసివిగల ఫిల్ములను బాలల అభిరుచులకు అనుగుణంగా వుపయోగించుకోవాలని నిర్ణయించింది, అందుకోసం ఒక ప్రత్యేక ఉపసంఘాన్ని నెలకొల్పింది. బొంబాయిలోను, కలకత్తాలోను అట్టి ఉపసంఘాలు నెలకొల్పబడనున్నాయి.

హైదరాబాదు 29 తేది మాత్రమే

కవిరాజ్ పండిట్ దుర్గాదత్ శర్మ వైద్య వాచస్పతి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నవరత్న కల్ప కనిపెట్టినవారు

విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, బెజవాడ, కోయంబత్తూరు, మధుర, తిరుచిరాపల్లి, తంజావూరు, కాలికట్, తిరుచూర్, ఎర్నాకుళం, కొట్టాయం, త్రివేండ్రం, నాగర్‌కోయిల్, తిరునల్వేలి పర్యటించి హైదరాబాదు విచ్చేయుదురు

హైదరాబాద్: ప్రతినెల 29 తేదీ శాహ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోన్: 5591.

సలహా చూచు వేళలు: ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు, సా॥ 4 నుండి రా॥ 7-30 గం॥వరకు.

పై పెద్దూలు గమనించి ఆరితేరిన వారి వైద్య సలహాను తీసుకొండి.

వారు వేళకు సరిగా హాజరయేందుకు [illegible] చేసారు.

నవరత్న-కల్ప వాడండి

ఇది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము. దిగువ జబ్బులకు అమోఘ నివారిణి: నరముల బలహీనత, జీర్ణ సంబంధమైన వ్యాధులు, అతిమూత్రము, మూలవ్యాధి, వ్యసనము చిన్న పెద్దలకు ఆరోగ్యం కూర్చుటకు ఇది యొక్కటే ప్రసిద్ధమైనది.

క్యాంపుల అడ్రసులకు, ఉచిత క్యాటలాగుకు వ్రాయండి:

NAVRATNA KALPA PHARMACY, Jullundur City, (India).
Tarmsi Navratna.

తుంగభద్ర నీటి పంపకం

ఇంజనీరు నియామకానికి బోర్డువారి యోచన

కర్నూలు, ఆగస్టు 25—తుంగభద్ర బోర్డు నేడిక్కడ చెయిర్మన్ శ్రీ బి. కె. గోఖలే అధ్యక్షతను సమావేశమైంది. ఆ బోర్డు ఇక్కడ రేపు, ఎల్లుండి కూడా సమావేశమౌతుంది. రాష్ట్రప్రభుత్వాలు ఆమోదించిన షరతుల ననుసరించి తుంగభద్ర రిజర్వాయర్ నీటి పంపకానికి సంబంధించిన కార్యక్రమాల నిర్వహణకు ఒక ఇంజనీరు నియామక సమస్యను గురించి రిజర్వాయర్‌కు సంబంధించిన ఇతర సమస్యల గురించి ఆ బోర్డువారు చర్చలు జరుపగలరని తెలుస్తున్నది.

నేడు సెక్రటేరియేట్‌లోని కమిటీ రూమ్‌లో జరిగిన సమావేశానికి హాజరయిన వారిలో మైసూరు ప్రభుత్వం పబ్లిక్ వర్క్సు శాఖ కార్యదర్శి శ్రీ డి. కె. శ్రీనివాసాచార్, హైదరాబాద్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు శ్రీ డి. వి. రావు, ఆంధ్ర ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ ఇంజనీరు శ్రీ ఎల్. వెంకటకృష్ణయ్యర్, తుంగభద్ర ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు శ్రీ ఎ. ఆర్. వెంకటరామన్, యూనియన్ ఆర్థికశాఖ ప్రతినిధి మిస్టర్ హార్బన్‌సింగ్ మాక్ ప్రభృతులు కలరు.

ఆంధ్రప్రభుత్వం ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరు శ్రీ బి. ఆర్. సోమయాజులు, మైసూరు ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరు శ్రీ జి. చాందిగార్లు కూడా ప్రత్యేకాహ్వానంపై చర్చలలో పాల్గొనగలరు.

గ్రామ నాయకులుగా శిక్షణ

వేల్పనూరు కేంద్రం ముగింపు

కర్నూలు, ఆగస్టు 25—ఇక్కడికి 60 మైళ్ళలోవున్న వేల్పనూరులో గ్రామ నాయకులుగా 24 మంది అభ్యర్థులుగల రెండవ జట్టుకు శిక్షణ ఇవ్వడం పూర్తి అయింది. ఈ జట్టులో కర్నూలు, నందికొట్కూరు తాలూకాలకు చెందిన అభ్యర్థులు కలరు. తొలిజట్టుకు ఇటీవల ఆలూరులో శిక్షణ ఇవ్వబడింది.

కర్నూలు-కడప కమ్యూనిటీ ప్రాజెక్టు కార్యక్రమాలలో ఒక భాగంగా ఈ శిక్షణ కేంద్రాలు నిర్వహించబడ్డాయి. అయిదు రోజులు నిర్వహించబడ్డ వేల్పనూరు క్యాంపుకు అసిస్టెంట్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఇ. ఏకాంబరం గారు ప్రారంభోత్సవం చేశారు. చీఫ్ సోషల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీమతి సి. హెచ్. చంద్రమణి, సోషల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ టి. వెంకటేశ్వర్లుగార్లు ఈ క్యాంపులో పాల్గొన్నారు.

వ్యవసాయం, పశుపోషణ, సాంఘిక విద్య, ఆరోగ్యశాస్త్రం, కోఆపరేషన్ మున్నగు విషయాలలో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వబడింది.

ఆ కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రాంతంలో త్వరలో మహిళా నాయకులుగా శిక్షణ యివ్వడానికి కొన్ని కేంద్రాలను నిర్వహించాలని ప్రతిపాదించబడింది.

49 తులాల గంజా జప్తు

ఒంగోలు, ఆగస్టు 20—49 తులాల గంజాను అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ శ్రీ యన్. పి. ఆర్. పిళ్లై, సబిన్‌స్పెక్టర్ షేక్ అలీ గారలు పేర్నమిట్ట గ్రామంలో ఒకవివద్ద పట్టుకొన్నారు.

"ప్రణాళికల ఖర్చులో ప్రజలు సగం భరించాలి"

శ్రమ రూపేణగాని, వస్తు రూపేణగాని సహాయానికి ప్లానింగ్ మంత్రి విజ్ఞప్తి

యలమంచిలి, ఆగస్టు 23—

ప్రతి పౌరుడు సంవత్సరానికి వారంరోజుల ఆర్జనగాని, దానికి సరిపడే శ్రమదానంగాని యిచ్చే పక్షంలో ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సఫలం కాగలదని ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ కళా వెంకటరావుగారు యిక్కడ వివిధ సంస్థలు తనకు సమర్పించిన వినతిపత్రాలకు సమాధానమిస్తూ తెలియజేశారు.

ప్రణాళికలకు—ప్రభుత్వం యిచ్చే ప్రతి రూపాయికి ప్రజలు మరొక రూపాయి శ్రమరూపేణ గాని, వస్తురూపేణగాని యివ్వవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

యలమంచిలి తాలూకాలో పర్యటిస్తున్న ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ కళా వెంకటరావు గారు యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ చింతలపాటి వెంకట సూర్యనారాయణరాజుగారి ఆహ్వానంపై 23 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్టణంనుంచి మోటారుకారులో యిక్కడికి వచ్చారు.

మంత్రివెంట స్వతంత్ర పార్టీ నాయకులు శ్రీ ఆర్. వి. రామకృష్ణరాజు (యం. యల్. ఎ.) గారు, జిల్లాకాంగ్రెసు అధ్యక్షులు శ్రీ మిస్సుల సూర్యనారాయణమూర్తిగారు వున్నారు. రహదారీ బంగళావద్ద మా నియోజకవర్గసభ్యులు, గ్రామస్థులు మంత్రికి స్వాగతమిచ్చారు.

మంత్రి తనతోపాటు లోగడ జైలుకేగిన కాంగ్రెసువాదులతో ఇష్టాగోష్ఠి జరిపారు. ఈ ప్రాంతం రామపాదసాగర్ ఏరియాలో చేరినందున ఈ తాలూకా రాజకీయ బాధితులకు భూములు యివ్వబడవని ప్రభుత్వం తెలియపరచిన కారణంగా యింతవరకు భూములివ్వలేదని వారు మంత్రికి విన్నవించుకొన్నారు. అటి ఉత్తరువులను ప్రభుత్వం జారీ చేయలేదని, అసలు రామపాదసాగర్ ప్రసక్తే లేదన్నారు. ఈ ఆరో ఐదు మాసాంతం లోగా వారి దరఖాస్తు మంజూరు చెయ్యబడగలవని మంత్రి చెప్పారు.

ఆనంతరం మంత్రి గౌరవార్థం అల్పాహార విందు చెయ్యబడింది. తాలూకా రైతుసంఘం, చెరకు ఉత్పత్తిదార్ల సంఘం, యలమంచిలి పంచాయతీబోర్డు, జిల్లా గ్రామోద్యోగియ సంఘం మంత్రికి వినతిపత్రాలు సమర్పించినవి.

వాటికి మంత్రి సమాధానం చెబుతూ, ప్రజల కోర్కెలు సఫలంకావలెనన్నచో ప్రభుత్వమిచ్చే ప్రతిఒక్క రూపాయికి ప్రజలు కూడా మరొకరూపాయి ఖరీదుకు శ్రమదానం, వస్తు, ధనసహాయంగాని చేసేపక్షంలో వారి కోర్కెలు తీరేదగలవన్నారు. ఇందుకు ప్రతి పౌరుడు సంవత్సరంలో వారం రోజులు ఆర్జన గాని, దానికిసరిపడే శ్రమదానంగాని ఇచ్చినచో ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద ప్రజలకు కావలసిన సౌకర్యాలు సమకూరగలవని చెప్పారు. తాలూకా కేంద్రమగు యలమంచిలిలో ప్రసూతి కేంద్రానికి, హాస్పిటలుకు భవనాలు కావలెనన్నచో తాడివర్తిలో కట్టబడిన నమోనా భవనానికి 20 వేల రూపాయలు ఖర్చుకాగలదని, దానిలో ప్రభుత్వం సగభాగ మివ్వగలదని, మిగిలినసగం ప్రజలు విరాళమిచ్చేయెడల భవననిర్మాణం జరగగలదని తెలియజేశారు.

దున్నే వాడిని రెండెడ్ల లాగురీతిని, ఒక కొమ్ము బరువు ప్రజలు మోస్తే రెండవ కొమ్ము ప్రభుత్వం భరించగలదని గాన ప్రజల సహకారం, కార్యాచరణ లేనిదే ప్రభుత్వం ఏ పని చేయజాలదని, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద ప్రతి జిల్లాకు నాలుగు కోట్లు ప్రభుత్వం కేటాయించినది గాన, పైచెప్పిన రూపేణ ప్రజలు సహాయ్యమొనర్చిననాడే వారి కోర్కెలు సఫలం కాగలవని వక్కాణించారు.

చెరకు ఉత్పత్తిదార్ల విషయంలో ప్రస్తుత ఈ తాలూకాలలో గల దార్లపూడి పంచదార ఫ్యాక్టరీ రోజుకు 600 టన్నులు మాత్రమే తయారు చేస్తున్నదని, రోజుకు వెయ్యి టన్నులు తయారు చేసే యంత్రాలు సమకూర్చుకొనే పక్షంలో అందుకు ప్రభుత్వం సహాయ్యం చేయగలదన్నారు. సభ్యులకు గల నాన్-సప్లయి షేర్లను మార్చుకొనే పక్షంలో చాలవరకు వారి యిబ్బందులు తొలగగలవన్నారు. కాని ప్రస్తుతం బెల్లంధర నుండంగా మున్న కారణాన రైతులు మిల్లులకు ఎగ్గొడుతున్నారేగాని వేరుకాదన్నారు. తన శక్తికొలది సహాయం చేస్తానన్నారు.

గ్రామోద్యోగియుల వినతిపత్రంలో ఈ తాలూకా పునఃసంస్కరణ జనాభా లెక్కలు ఆగస్టు నెలాఖరునకు పూర్తిగావించి పంపవలసినది. ఇదే కాలంలో జమాబంది కూడా జరగడంవలన రెండు పనులు ఒకేసారి నిర్వర్తించుట కష్టసాధ్యమైనదని ఆ కారణాన జమాబంది వాయిదా వేయించవలసినదని తెలియచెయ్యగా తగురీతిని సహాయం చేయగలనని చెప్పారు. ఈ తాలూకా కేంద్రంలో హరిజన హాస్టలు ఏర్పాటు గావించే పక్షంలో ప్రభుత్వ సాహాయ్యం లభించగలదని చెప్పారు. మొత్తంపైని ప్రజలు వినతిపత్రాలలో తెలిపిన కోర్కెలు నెరవేరటానికి సగం వరకు ప్రజలు భరించేయెడల మిగిలిన సగం ప్రభుత్వం భరించగలదని చెప్పారు.

నక్కపల్లి గ్రామంలో

తదుపరి మంత్రి మోటారుపై నక్కపల్లి వెళ్ళి అక్కడ నూతనంగా నిర్మించబడిన ఉన్నత పాఠశాలా భవనానికి ప్రారంభోత్సవం చేశారు. సభరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాగినూర్యనారాయణరాజుగారు, శ్రీ ముత్యాల పోతురాజు (హరిజన) గార్లు మంత్రికి బ్యాండు వాయిద్యాలతో స్వాగతమిచ్చి, అల్పాహార విందు చేశారు. తదుపరి హైస్కూలువద్ద బహిరంగసభ శ్రీ ఆర్. వి. రామకృష్ణరాజుగారి అధ్యక్షతను జరిగింది.

సభలో శ్రీ సూర్యనారాయణరాజుగారు మంత్రిని ప్రజల కెరుకపరచారు. హైస్కూలు భవన నిర్మాణానికి దాతలు యిచ్చిన విరాళాలకు మంత్రి కృతజ్ఞత తెలిపారు. మంత్రికి సభలో "పంచరత్నాలు" సమర్పించబడినవి. హైస్కూలు కమిటీ సభ్యులు, పంచాయతీబోర్డువారు వినతిపత్రాలు సమర్పించారు.

మంత్రి వినతిపత్రాలకు సమాధానంగా ఇలా చెప్పారు:

"మీరు నాకు చేసిన గౌరవానికి నేను కృతజ్ఞుడను. వినతిపత్రాలలో వ్రాసినంత గొప్పతనం నాకు లేదు. మీ అందరి సహాయం వల్లనే మంత్రినైనాను. స్వరాజ్యం వచ్చిన వెంటనే గారడీవాని చేతిలో మామిడికాయ వలె ఒక్కసారిగా మనకు అన్ని సౌకర్యాలు రావాలవు. బ్రిటిషువారు మనకు దారిద్ర్యం, అవినీతి, అవ్యవస్థ మాత్రం యిచ్చి వెడలినారు. పరాయి రాజ్యమునకు బదులు స్వరాజ్యం మాత్రం వచ్చినది. కాని, రామరాజ్యం లేదు. నిర్మాణ కార్యక్రమం అమలువర్చి ప్రతివానికి తినతిండి, కటుగుడ్డ, వుండటానికి ఇల్లు లభించిననాడే మన కార్యాచరణ సిద్ధించగలదు. ఈ మూడునులేక ఇదివరకు ఎందరో ఇబ్బంది పడుట మనం కళ్ళార చూచాము. అట్టిలేమి నేడు తొలగినది."

"ప్రజలిచ్చే పన్నులే ప్రభుత్వాదాయం"

"ప్రజల పన్నులే ప్రభుత్వాదాయం, అటి పన్నులను చెల్లించకపోతే కార్యాచరణలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించకపోతే మీ కోర్కెలు ప్రభుత్వ మీదేర్పుట కల్ల. ప్రస్తుతం దేశంలో అభివృద్ధినొందుచున్న జనాభాతో పాటు పంటల అభివృద్ధికూడా కావాలి. ప్రథమ పంచవర్ష ప్రణాళిక క్రింద 269 కోట్లు ప్రభుత్వం ఖర్చుపెట్టింది. రానున్న ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో 6,300 కోట్లు ఖర్చుపెట్టనున్నది. జాతీయ అభివృద్ధి ప్రణాళిక క్రింద ప్రతిజిల్లాకు ఖర్చుపెట్టిన ఒక కోటి రూపాయలతోపాటు మరొక కోటి రూపాయలు ఖర్చుపెటగలదు. దీనికిగాను మీరు కార్యరూపమునగాని, ధన, వస్తురూపేణ గాని మరొక కోటి రూపాయలు సమకూర్చినచో యెట్టి మనకార్యములైనను సఫలం చెయ్యవచ్చు. ప్రతివారు సంవత్సరంలో ఏడు రోజుల శ్రమ దేశాభివృద్ధికి వినియోగించండి. దేశీయ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ప్రోత్సహించండి. పంటలు ఎక్కువగా పండించండి. నిర్మాణాత్మకమైన కార్యదరణలో ప్రభుత్వానికి మీ సహకారమివ్వండి. ఆనాడే మనకు స్వరాజ్యం ఫలితం అనుభవంలోకి రాగలదు. రామరాజ్యం ఏర్పడగలదు. నెహ్రూ శాంతిమార్గం యావత్ప్రపంచమునకు ఆదర్శప్రాయమైనది. ఆయన అడుగు జాడలలో నడవండి."

సభలో కొందరు కమ్యూనిస్టులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉచితరీతిని సమాధానమిచ్చారు. పిమ్మట, హైస్కూలు భవన ప్రారంభోత్సవం చేశారు. తదుపరి దార్లపూడి పంచదార ఫ్యాక్టరీకి వెళ్ళారు. గౌరవార్థం ఫ్యాక్టరీ వారు విందు చేశారు. రాత్రి 9 గంటలకు మంత్రి మోటారుపై పయనమై విశాఖపట్నం వెళ్లారు.

కేంద్ర ప్రభుత్వ శాసనాల అనువాదాల ప్రకటన

కర్నూలు, ఆగస్టు 24—కేంద్ర ప్రభుత్వం శాసనాలను హిందీతప్ప ఇతర ప్రాంతీయ భాషలలో అనువదించి పత్రికలలో ప్రకటించే అధికారాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పింది.

ఈ సందర్భంలో ఆంధ్రప్రభుత్వం ఈ క్రింది ప్రకటన చేసింది:

"కేంద్ర ప్రభుత్వ శాసనాలు ఇండియా ప్రభుత్వంచే, ప్రముఖ్యాధికారంతో ప్రకటించబడటంచేత వాటి కాపీరైట్ హక్కులు ప్రభుత్వానికి చెందియున్నాయి. కేంద్రప్రభుత్వం అనుమతి లేకుండా అటి శాసనాలను లా జర్నల్సులో ప్రకటించడం కాపీరైట్ హక్కుకు భంగకరం. అయితే ప్రామాణమైన లా జర్నల్సులో కొన్ని షరతులపై కేంద్ర శాసనాలను ప్రకటించడానికి ప్రభుత్వం అనుమతించింది. హిందీతప్ప, ఇతర ప్రాంతీయ భాషలలో ప్రచురించబడే లాజర్నల్సు విషయంలో ప్రకటనాధికారం ఆయా రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించబడింది. దాని ననుసరించి ఆంధ్రరాష్ట్రంలో కేంద్ర శాసనాలను లా జర్నల్సులో ప్రకటించే అధికారం ఆంధ్రప్రభుత్వానికి సంక్రమించింది.

తొలి పంచవర్ష ప్రణాళికక్రింద తలపెట్టబడిన గృహ నిర్మాణ పథకాల నిర్వహణ కృషిని సమీక్షించి, ద్వితీయ ప్రణాళికలో చేర్పతగిన పథకాలను పరిశీలించటానికి ప్లానింగ్ కమిషన్ ఒక ప్రత్యేక సంఘాన్ని నెలకొల్పింది.

పాఠ్యగ్రంథాల ప్రచురణ సమస్య

ప్రజాభిప్రాయ సేకరణకు ఆంధ్రకమిటీ నిర్ణయం

మద్రాసు, ఆగస్టు 23—ఆంధ్ర ప్రభుత్వం విద్యాశాఖ డైరెక్టర్ ఇలా ప్రకటిస్తున్నారు:—

"ప్రభుత్వమే పాఠశాలలలోని విద్యార్థుల పాఠ్యగ్రంథాలను ప్రచురించాలన్న సమస్యను గురించి విచారణ జరిపి నివేదిక సమర్పించడానికి ఆంధ్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ వైస్-చాన్సలర్ శ్రీ ఎస్. గోవింద రాజులు నాయుడుగారు అధ్యక్షులు. ఈ కమిటీవారు తమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ విచారణలో నున్న సమస్యపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోడానికి కమిటీవారు నిశ్చయించారు. ఈ విషయంలో ఆసక్తిగల వ్యక్తులు తమ అభిప్రాయాలను సెప్టెంబరు 3 వ తేదీలోగా ఆంధ్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టరుకు తెలియజేయవచ్చు. డిప్యూటీ డైరెక్టరు ఆ కమిటీకి కార్యదర్శి కూడా. కావలసిన దిగువ అడ్రసుకు వ్రాయవచ్చు. (డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (మైనార్), ఆంధ్ర, మద్రాసు-6).

క్వీన్సు పార్కులోని రోడ్డు వివాదం

కర్నూలు మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం

కర్నూలు, ఆగస్టు 24—కర్నూలు మునిసిపల్ కౌన్సిల్ నేడిక్కడ అత్యవసర సమావేశం జరిపి, క్వీన్సుపార్కులో వెంకటపలపతి ష్రాఫ్ బజారుగుండా వెళ్లేరోడ్డును పబ్లిక్ రోడ్డుగా పరిగణించడానికి సత్వరమే తగుచర్యలను తీసుకోవాలని కమిషనర్‌ను కోరుతూ తీర్మానించింది.

కౌన్సిల్ సభ్యుడు శ్రీ వి. హనుమంతరావుగారు ఆ విషయాన్ని చర్చకు ప్రతిపాదిస్తూ, వెంకటపలపతి ష్రాఫ్ బజారుగుండా వెళ్లే రోడ్డును ప్రయివేట్ రోడ్డు అని చట్టవిరుద్ధంగా వాదించబడుతున్నదని, ప్రజల రాకపోకలను నివారిస్తూ, దానిని ప్రైవేట్ రోడ్డుగా చిత్రిస్తూ వ్రాసిన ఒక బోర్డును ష్రాఫ్ అసోసియేషన్ వారు ప్రదర్శించడం అక్రమమని తెలిపారు.

మునిసిపల్ కౌన్సిల్ ఆ సభ్యుడు చేసిన సూచనలను ఆమోదించి, ఆ రోడ్డుపై రాకపోకలకు గల అవరోధాలను తొలగించవలసిందిగా కోరుతూ తీర్మానించింది.

చెయిర్మన్ శ్రీ ఎన్. నరసింహారెడ్డిగారు సమావేశానికి అధ్యక్షత వహించారు.

టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ శ్రీ ఎస్. ఎ. శ్రీనివాసరావుగారు ఆ సమస్యకు సంబంధించిన విషయాలను వివరిస్తూ, జిల్లా మునిసిపాలిటీల చట్టంలోని 203 వ సెక్షన్‌కింద 30 అడుగుల వెడల్పుగల ఆ రోడ్డును పబ్లిక్ రోడ్డుగా వుండాలని నోటీసు జారీచేయబడిందని తెలిపారు. కమిషనర్ శ్రీ ఆర్. లక్ష్మీపతిగారు మాట్లాడుతూ, అనుమతిలేకుండా కట్టినవాటిని పడగొట్టబోయే ముందు అందుకు బాధ్యుడైన వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయాలని తెలియజేశారు.

మరికొన్ని గ్రామాలలో స్వాతంత్ర్య దినోత్సవం

మద్రాసు, ఆగస్టు 24—ఆంధ్రరాష్ట్రంలోను, రాష్ట్రేతర ప్రాంతాలలోను దిగువ పేర్కొన్న గ్రామాలలో స్వాతంత్ర్య దినోత్సవం ఆంధ్రులు సముచిత వైభవంగా జరిపినట్లు మా కార్యాలయానికి వార్తలు వచ్చినవి.

—ఎడిటర్

పెద్దాపురం, తొగరాం, కలిపరం, పాపవినాశనం, వినుకొండ, కృష్ణాపురం (మధిర తాలూకా), నర్సరావుపేట, తణుకు, సేలం, కుప్పం, కొండుపల్లి, పెదనందిపాడు, మోపుకూరు, పేటపాలెం, లక్కవరం, కానుమోలు, మాటూరు, ఏలూరు, బిదర్‌పూర్ (కలకత్తా), కొత్తాళం, మొగలచర్ల (వరంగల్), అమ్మంపేట, విజయవాడ, మడకశిర, మహబూబాబాద్, విశాఖపట్నం, నాగుపల్లి, గూడూరు, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, చీరాల, తెనాలి, కొల్లాపురం, టుమ్మకోట, మోపిదేవి, ఏలేశ్వరం, ప్రగడపుటుక, పమరపల్లి, ఏపూరుపల్లి, దుర్గి, రాయగడ, పంగలూరు, పాలంకి, పొన్నూరు, ఖర్గపూర్, రాజంపేట, బెంగుళూరు, కోవెలకుంట్ల, వరుమూరు, మిర్తిపాడు, వెంకటాచలం, మురగండ్ల (ఆత్మకూరు తాలూకా), నౌపడా, సింగరాయకొండ, పెలిచేరు (కొత్తపేట తాలూకా), మండపేట, తిరుపతి, రేణిగుంట, వీరవాసరం, బిట్రగుంట, హొళ్ళలగుంది, నాగలదిన్నె, శృంగవృక్షం, చాగనూరు (బళ్ళారిజిల్లా), వామదుర్గం, హేమగిరి, పుత్తూరు, చౌదేపల్లి, తొండమనాడు, వింజమూరు, మారేరు, కందుకూరు, పోలవరం, అల్లూరు, ముక్కామల, చంద్రవరం, కొత్తకోట, కొడమంచిలి, కశింకోట, నందమూరు, యండగండి, కింతాడ కోట, కిశ్శెపల్లి రేగ, కన్నాపురం, కొండ్రపాడు, మండపేట, దిగమర్రు, భద్రాచలం, మంతెన, బెకుపల్లి, ముంగొండ, ఆకివీడు, యాడికి, కనుపర్తి, పేరాల, చౌళ్లు, వందిఘ్లల్లి, కొండెపాడు, రెంటచింతల, తుని, చీరాకుపాలెం, రామచంద్రపురం (గుంటూరు తాలూకా), తిమ్మసముద్రం, కొవ్వూరు, బొమ్మనహళ్ళి, కోమూరు, తంగెళ్ళమూడి, గన్నవరం, నందూరు, కౌతరం, అమృతలూరు, మొగలాల, పిడుగురాళ్ల, ఆకివీడు, చటపలన, చినగంజాం, రాయిచోటి, తురిమెళ్ల, మద్దులేశ్వరం, బుక్కపట్నం, పెద్దపల్లి, కామరాజు లంక, కన్నూ జగన్నాథపురం, ఏలేటిపాడు, నిడదవోలుపల్లి, వింపురా, ఒంగోలు.

వెటరినరీ కాలేజీకి స్థల నిర్ణయం

ప్రిన్సిపాల్ చే రాష్ట్రంలోని వివిధ కేంద్రాల సందర్శనం

కర్నూలు, ఆగస్టు 25—ఆంధ్ర రాష్ట్రంలో సర్వాంగ సంపన్నమైన పశువైద్య కళాశాలను ఎక్కడ నెలకొల్పాలన్న విషయం ఆంధ్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయించగలదట.

ఈ సందర్భంలో బాపట్ల వెటరినరీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎస్. వి. ముదలియార్ ఆంధ్ర దేశంలోని కొన్ని ప్రదేశాలను గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం వగైరాలను సందర్శించినట్లు పత్రికా విలేకరులకు తెలియజేశారు.

కర్నూలులో శ్రీ మొదలియార్ కర్నూలు పురపాలక సంఘం అధ్యక్షుని కలుసుకుని మాట్లాడారు. అనంతపురం, కాకినాడ కూడా చూచిన తరువాత ప్రభుత్వానికి నెలాఖరుకు నివేదికను సమర్పించగలమనీ వచ్చే సంవత్సరం కళాశాల ప్రారంభించడానికి వీలుగా వెంటనే భవన నిర్మాణానికి ప్రయత్నం జరగగలదనీ సూచించారు.

బాపట్లలో వ్యవసాయ కళాశాలలో బి. వి. ఎస్. సి. మొదటి సంవత్సరం కోర్సు ప్రారంభించడానికి రు 60,000 లు వ్యయపరచబడినవి. ఈ సంవత్సరం పై కోర్సులో 48 మంది ప్రవేశించారు.

ఆంధ్ర ప్రభుత్వపు తొలి ఋణం

గుంటూరుజిల్లాలో 36 లక్షలు వసూలు

గుంటూరు, ఆగస్టు 17—గుంటూరుజిల్లాలో ప్రభుత్వ ఋణం నిర్ణయించబడ్డ కోటాకు మించి వసూలు అయినదని గుంటూరు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ యల్. మాలకొండయ్యగారు తెలియజేశారు.

ఈ జిల్లాకు నిర్ణయించబడ్డ కోటా 36 లక్షలు. వసూలు ప్రారంభించిన మొదటి రోజున 59 లక్షలు వసూలైనవి. మల్లంపూడి గ్రామంలో లక్ష 50 వేలు వసూలైనవి.

ఋణాలిచ్చిన వారిలో ముఖ్యులు కొందరు:-ఆంధ్రబ్యాంకి గుంటూరు అయిదు లక్షలు, ఇండియా ఓవర్‌సీస్ బ్యాంకి గుంటూరు బ్రాంచి-అయిదు లక్షల ఎ. యస్. కృష్ణ-లక్ష, డి. రామారావు-లక్ష, జెస్కరన్ భువన్కా-లక్ష, వై. కె. సూర్యనారాయణ-లక్ష, వై సీతాపతిరావు-లక్ష, డాక్టర్ పి వీరయ్య 50 వేలు, మద్ది సుదర్శనం-50 వేలు, జి. యన్. హరిబాబు-50 వేలు, యం. వెంకటేశ్వరరావు-50 వేలు, హనుమయ్య-30 వేలు, అడ్వొకేటు-జనరల్ మిస్టర్ డి. నరసరాజు పది వేలు, పి. బస్విరెడ్డి (అడ్వొకేటు)-20 వేలు.

నెల్లూరు జిల్లాలో సుమారు 28 లక్షలు వసూలు

నెల్లూరు, ఆగస్టు 19—ఆంధ్ర ప్రభుత్వం కోరిన ఋణానికిగాను ఈ జిల్లాకు నిర్ణయించబడిన కోటా 20 లక్షల రూపాయలు కాగా, రు 27,93,700 లు వసూలైనట్లు తెలుస్తున్నది.

ఆంధ్రరాష్ట్రంలోని డాక్టర్లకు ప్రత్యేకంగా రిజిస్టరు

కర్నూలు, ఆగస్టు 22—ఆంధ్రరాష్ట్రంలోని మెడికల్ ప్రాక్టీషనర్లకు ప్రత్యేకంగా కొత్త రిజిస్టర్‌ను ఏర్పాటు చేయడానికి నిశ్చయించిన సందర్భంగా తమ పేర్లు నమోదు చేసుకొనగోరే అభ్యర్థులు వచ్చే అక్టోబరు ఒకటవ తేదీలోగా మద్రాసు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్‌కు దరఖాస్తులు అందజేయాలని ప్రకటించబడింది.

నిర్ణీతమైన ఫారాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో దొరకగలవని, మద్రాసు మెడికల్ రిజిస్ట్రేషన్ చట్టం (1914) కింద అర్హులైనవారే రిజిస్ట్రేషన్ నిమిత్తం దరఖాస్తులు పెట్టుకోవాలని, ఆ చట్టం కింద లోగడ రిజిస్ట్రేషన్ పొందిన అభ్యర్థులు 5 రూపాయలను మాత్రమే చెల్లించాలని, కొత్తగా రిజిస్ట్రేషన్ నిమిత్తం దరఖాస్తులు పెట్టుకొనేవారు రిజిస్ట్రేషన్ ఫీజు కింద 20 రూపాయలను, సొంపు ఖర్చులకింద రెండున్నర రూపాయలను చెల్లించాలని, ఆ సొమ్మును మద్రాసు మెడికల్ కౌన్సిల్ ఆఫీసులో గాని, మనిఆర్డరుద్వారా రిజిస్ట్రారుకు గాని జమకట్టవచ్చునని తెలియజేయబడింది.

రాజమండి, ఆగస్టు 17—ప్రొహిబిషన్ సబిన్‌స్పెక్టర్లు యన్. వెంకట్రాజు, ని. హెచ్. సుబ్రమణ్యన్‌గార్లు, వారి సిబ్బందితో యిప్పటు సమీపమునవున్న తొర్రేడుగ్రామంపై దాడి చేసి, 40 గాలన్ల సారాయి, 237 గ్యాలన్ల పులుసు జప్తుచేశారు.

ఆ సందర్భంలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

నూటికి నాలుగు రూపాయల వడ్డీతో 1967 రాష్ట్ర ప్రభుత్వాల ఋణాలు

(రెండవ ఇస్యూ)

1. ఆంధ్రప్రభుత్వం	రు. 200 లకలు జారీచేయుధర నూటికి	రు.	99-8-0
2. బొంబాయి ప్రభుత్వం	రు. 300 ,, ,,	,, రు.	100-4-0
3. మధ్యప్రదేశ్ ప్రభుత్వం	రు. 50 ,, ,,	,, రు.	99-8-0
4. మైసూరు ప్రభుత్వం	రు. 50 ,, ,,	,, రు.	99-0-0
5. సౌరాష్ట్ర ప్రభుత్వం	రు. 125 ,, ,,	,, రు.	99-0-0
6. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం	రు. 250 ,, ,,	,, రు.	99-8-0
7. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం	200 ,, ,,	,, రు.	100-0-0

1955 ఆగస్టు 30 వ తేదీ నుండి ప్రారంభించి 1955 సెప్టెంబరు 1 వ తేదీ వరకు ఈ ఋణాలకు చందాలు తీసుకోబడును. అయితే, ఈలోగా ఒక్కొక్క యిస్యూ మొత్తానికి సరిపోవు మేరకు చందాలు చేరినవత్తులో, నోటీసు యివ్వకుండానే ఋణ సేకరణ నిలిపి వేయబడుతుంది.

ఒక్కొక్క ఋణానికి 1955 సెప్టెంబరు 1 వ తేదీ నుండి వడ్డీ యివ్వబడును. దరఖాస్తును చేసి అంగీకరింపబడ్డ ఋణం నామినల్ విలువమీద, గ్యారంటీ సెక్యూరిటీలు జారీచేసే సమయంలో నూటికి సాలుసరి నాలుగు రూపాయల వంతున దరఖాస్తు చేసిన తేదీ లగాయితు 1955 ఆగస్టు 31 వ తేదీ వరకు (ఆ రోజుతో సహా) ఋణదాతలకు వడ్డీ చెల్లించబడుతుంది.

అన్ని ఋణములకూ చందాలు నగదుగా గాని, చెక్కుల రూపేణగాని అంగీకరింపబడును.

అన్ని ఋణములకూ దరఖాస్తులు బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు అందలి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసులలో తీసుకోబడును.

ఋణదాతలు కోరుకొన్న ఋణమునకు తప్ప మిగతా ఋణములకు దరఖాస్తులు ఆయా ఋణము జారీచేసిన ఆయా స్టేటులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలలో తీసుకొనబడును.

మైసూరు ప్రభుత్వ ఋణం విషయంలో, దరఖాస్తులు మైసూరు స్టేట్‌లోని బ్యాంక్ ఆఫ్ మైసూరు లిమిటెడ్ బ్రాంచీలలో తీసుకొనబడును.

మరి— నోటిఫికేషన్ కాపీలు, దరఖాస్తు ఫారములు, యే బ్యాంకు ఆఫీసులలో నైనను పొందవచ్చును.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఇంపీరియల్ బ్యాంక్ యొక్క ఉత్తరాధికారులు

తరతరములుగా భావి భద్రత

జూలై 1వ తారీఖు, 1955 సంవత్సరమునాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలకొల్పబడి, ఇంపీరియల్ బ్యాంకు వ్యాపారమును తీసుకొనినది. ఇది మీకు కావలసిన, మీరు ఆశించే అన్ని సేవ సహాయములను చేస్తుంది.

దీనిలోని అనుభవశాలురైన అధికారుల సలహాలతో మీరు లాభమును పొందుతూనే యుండవచ్చును. మరియు మీ వ్యాపారము పూర్వమువలె అదే వ్యక్తిగతమైన, పూర్తిగా రహస్యమైన శ్రద్ధను పొందును.

ఒకటిన్నర శతాబ్దముల బ్యాంకింగ్ సాంప్రదాయముల హక్కును పొందే అదృష్టమే కాకుండా, 1806 సం॥రములో విలీనీకరణమైన మా మొదటి బ్యాంకు స్థాపించిన మండి వస్తున్న అధికముగ జనుల విశ్వాసమునకు కూడ పాత్రుల మయేము అనుటకు గర్విస్తున్నాము. ఇప్పుడు యికముందు కూడ, మీరి దేశములో అందరి స్వప్రయోజనమును వృద్ధి పొందించడమే మా ఆశయముగ ఎప్పటివలె పెట్టుకొన్నాము.

మౌంట్ రోడ్, మద్రాసులోవున్న స్టేట్ బ్యాంక్‌యొక్క బ్రాంచి ఆఫీసు—మీ సేవ చేయుటకు ఎదురుచూచుచున్న, ఇండియా అంతటాగల నాలుగు వందలపైగా వున్న ఆఫీసులలో యిది ఒకటి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

భారతీయ జాయింట్ స్టాక్ బ్యాంకులలో దాల పెద్దది

అంబికా

కోరండి

SANFORIZED REGD.

పాపులిన్సు, షర్టింగ్సు, కోటింగ్సు, అద్దకాలు, వీరలు వగైరాలు

శ్రీ అంబికా మిల్సు లిమిటెడ్, అహమదాబాదు

★ ★ ఆంధ్రప్రభ ★ ★

సచిత్ర వార పత్రిక

31-8-55

ఇందులో

- ★ చావుబ్రతుకులు (శ్రవ్య నాటిక) —శ్రీ కేలూరి ఉమా రాణి
- ★ మదనోల్బణం (కవిత) —శ్రీ సి. నారాయణ రెడ్డి
- ★ అంతిర్నాటకం (కథ) "విభావరి"
- ★ ఏకాకి (సీరియల్) —శ్రీమతి కె. రాజేశ్వరి
- ★ ఊహకందని విలువలు (విశ్వసాహితి) —శ్రీమతి జానకీరాణి
- ★ చిత్తచాంచల్యం (కథ) —శ్రీ సరికొండ మధుసూదనరావు
- ★ మాటలతో గాయాలు (ప్రమదావనం)
- ★ దశకుమార చరితం (బాలప్రపంచ సీరియల్)
- ★ పెద్ద పులి —శ్రీ మములూరి రామకృష్ణ
- ★ బొంబాయి సినిమా కారుల నిరుత్సాహం (చిత్రసీమ)

ఇంకా తెలుపు-నలుపు, ఊహాగానం, నుడి-నానుడి, వలెపాటలు, గొలుసుకట్టు, బాలవినోదాలు, ఫోటోలు, చిత్రాలు వగైరా..........

61 పేజీలు 4 అణాలు

మూలవ్యాధిని, ఏనుగగజ్జిని వెంటనే పోగొట్టును

ప్రతి ట్యూబుమీద వి. యం జ్యానీ సోల్ ఏజంటు అని ముద్రింపబడియున్న హడెన్సానే కోరి తీసికొనండి యితరములు నిరాకరించండి



మూలవ్యాధికి హెడెన్సా

ఏనుగ గజ్జికి లిచెన్సా

హెడెన్సా: రక్తస్రావాన్ని నిలిపివేయును. ఎంత కాలమునుండి వుండినను మూలవ్యాధి బాధనుండి వుపశమనము కలిగించును. దురద, పగుళ్ళు, పుండ్లు పోగొట్టును. అన్ని విధములైన రక్త సంబంధమైన బాధలను తొలగించును. లిచెన్సా: తడి, పొడి ఏనుగ గజ్జి ఎముక గజ్జి, పుండ్లను, ఒరిపిడి మంటలను, దురదలను ఇంకా యితర చర్మవ్యాధులను నయముచేయును. పెద్ద ట్యూబ్ లాభదాయకము. కెమిస్టులవద్దనుండే గాని, క్రిందివారివద్ద నుండే గాని కొనుక్కోవచ్చును.

స్టాకిస్టు:—దాదా & కో, మైనప్పు నాయక్ సిధి, జి. టి. మద్రాసు & బెజవాడ.

క్రీడాలోకం

ఆంధ్ర క్రికెటీర్లకు సి.ఎస్. నాయుడుగారి శిక్షణ

ఆంధ్ర సంఘం కృషి

తిరుపతి, ఆగస్టు 25 — ఆంధ్ర క్రికెటీర్లకు శ్రీ సి. ఎస్. నాయుడుగారిచే ఉన్నత శిక్షణ ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

శ్రీ నాయుడుగారు లాంకషైర్ లీగ్ పోటీలలో ప్రదర్శించిన అద్భుత ప్రజ్ఞను పురస్కరించుకొని రంజీ ట్రోఫీ మ్యాచిలలో ఆంధ్ర జట్టు తరపున పోటీ చెయ్యవలసిందని కూడా ఆయనను ఆంధ్ర క్రికెట్ సంఘం కోరవచ్చునట.

ఆంధ్ర సంఘం రెండు సార్లు రంజీ ట్రోఫీ పోటీలలో పాల్గొన్న విషయం పాఠకులకు విదితమే.

హైదరాబాద్ లీగ్ క్రికెట్ పోటీలు

మరికొన్ని ఫలితాలు

హైదరాబాద్, ఆగస్టు 25 — హైదరాబాద్ లీగ్ క్రికెట్ పోటీలలో మరికొన్ని ఫలితాలు దిగువ తెల్పబడినవి:

ఆర్. టి. సి (మూడు వికెట్లకు 'డిక్లేర్' చేయగా 217) మెడికల్ కాలేజితో (ఐదు వికెట్లకు 128) సమఉజ్జీ అయినది. ఆర్. టి. సి. బ్యాట్స్‌మన్ శ్రీ సుప్రైరాజ్ 103 పరుగులు చేసి ఔట్ కాలేదు.

రైజింగ్ స్టార్స్ (168). ఉస్మానియా యూనివర్సిటీ (ఐదు వికెట్లకు 107) జట్లులకు జరిగిన పోటీ 'డ్రా' అయినది.

డక్కన్ బ్లూస్ 'ఏ' (158). హైదరాబాద్ స్టేట్ పోలీసు (ఐదు వికెట్లకు 54 పరుగులు) పోటీ కూడా ఎటూ విజయం లేకుండా ముగిసింది.

చియర్‌ఫుల్ చమ్స్ (ఆరు వికెట్లకు డిక్లేర్ చేయగా 167) ఆల్ సెయింట్స్ హైస్కూలు జట్టును (99) ఓడించారు.

యువకులకు సి. కె. నాయుడు శిక్షణ

పూనా, ఆగస్టు 24 — మహారాష్ట్ర క్రికెట్ సంఘంవారు రాజకుమారి అమృత్‌కౌర్ శిక్షణ ప్రణాళిక ఆధ్వర్యాన 'దేవధర్ క్రికెట్ మ్యాచ్' ప్రారంభించారు.

ఇందులో 20 మంది యువ క్రికెటీర్లు వుండగల మొదటి జట్టుకు "క్రికెట్ కింగ్" శ్రీ సి. కె. నాయుడుగారు శిక్షణ నిస్తారు. శ్రీ నాయుడుగారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అధికార శిక్షకునిగాకూడా వ్యవహరిస్తున్నారు.

చేనేత వస్త్రాల అమ్మకంపైన రిబేటు ఇవ్వడానికిగాను ఈ సంవత్సరం మొదటినుంచీ ఆగస్టు 10 వ తేదీవరకు భారత ప్రభుత్వం 59 లక్షల రూపాయలు మంజూరుచేసింది. ఆ మొత్తంలో మద్రాసుకు 24 లక్షలు, ఆంధ్రకు 10 లక్షలు వచ్చింది.

అమెరికన్ పెట్టుబడిదార్లకు హామీలు

ప్రభుత్వ నిర్ణయానికి మరి కొంతకాలం పట్టవచ్చునట

న్యూఢిల్లీ, ఆగస్టు 25 — ఇండియాలో అమెరికా పెట్టే ప్రయివేటు పెట్టుబడులకు హామీలు కోరుతున్న అమెరికా ప్రభుత్వ పథకంపై ఇండియా ప్రభుత్వం యింతవరకు నిర్ణయమేమీ చెయలేదని తెలుస్తున్నది.

దీనిని ఆమోదించడంలో అనుల్లంఘనీయమైన చిక్కేమీ లేదని, ఆగస్టు నెలాఖరులోగా తుది నిర్ణయం జరుగగలదని కొందరు నెల ఇండియా ఆర్థికశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాని, ప్రభుత్వ విధానానికి సంబంధించిన బృహత్తర సమస్య దీనిలో యిమిడివున్నందువల్ల, మొదట అనుకొన్నదానికంటె దీనికి ఎక్కువ రోజులు పట్టవచ్చునని తెలుస్తున్నది.

మొత్తం దేశానికి ఒకే సివిల్ కోడ్

భిన్నాభిప్రాయాలకు తావుండదని న్యాయమంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 24 — మొత్తం భారతదేశానికి వర్తించే సివిల్‌కోడ్‌ను రూపొందించాలా అక్కరలేదా అనే సమస్యపై యిక భిన్నాభిప్రాయాలకు తావేలేదని, అటి సివిల్ కోడ్ ఆవశ్యకమని భారత ప్రభుత్వం 1879 లోనే నిర్ణయించిందని ఇండియా న్యాయశాఖకు చెందిన మంత్రి శ్రీ హెచ్. వి. పటాస్కర్ నేటి రాత్రి యిక్కడ నొక్కి చెప్పారు.

ఆలిండియా రేడియోలో ఆయన బ్రాడ్‌కాస్ట్ చేస్తూ మొత్తం దేశానికి వర్తించే సివిల్ కోడ్‌ను రూపొందించడానికి ప్రాతిపదికగా నే, దేశంలోని అధిక సంఖ్యాకులైన హిందువులకు వర్తించే న్యాయశాస్త్రాన్ని క్రోడీకరించడం జరుగుతున్నదని తెలియజేశారు.

డ్యూరాండ్ కప్పు ఫుట్‌బాల్ పోటీలు

దరఖాస్తులు పంపడానికి గడువు నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 25 — అక్టోబర్ 22 వ తేదీనుంచి నవంబర్ 14 వ తేదీ వరకు యిక్కడ జరుగనున్న డ్యూరాండ్ కప్పు ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొనగోరువారు సెప్టెంబర్ 10 లోగా దరఖాస్తులు పంపవలెనని ఇక్కడ ప్రకటించబడింది.

ఈ యేడు ఈ పోటీలలో 34 జట్లులకు (నిరుటికంటె రెండు అదనం) ప్రవేశ మివ్వబడుతుంది.

కర్నూలు, ఆగస్టు 24 — పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ మిస్టర్ ఎల్. జె. విక్టర్ పోలీసు శాఖలో స్పెషల్ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు.

ఆదోనిలోని జిల్లా ఫారెస్టు ఆఫీసర్ శ్రీ కె. సుబ్బన్నకు రెండు మాసాలపాటు సెలవు మంజూరు చేయబడింది.

'గోవా మనదే; అది మనపరం కావడం తథ్యం'

—డాక్టర్ కైలాసనాథ కట్జూ ఉద్ఘాటన

జలంధర్, ఆగస్టు 25 —

"గోవా నిస్సందేహంగా మనది. శాంతియుతాల ద్వారా ఆ ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకొని తీరుతాము" అని ఇండియా రక్షణశాఖామంత్రి డాక్టర్ కైలాసనాథ్ కట్జూ నిన్న ఇక్కడ ఒక బహిరంగసభలో నొక్కి చెప్పారు.

"ఇండియాలోనైనా, మొత్తం ఆసియాలో నైనా ఒక అంగుళమైనా విదేశీయుల పాలనలో వుండ వీలు లేదు. వలసతత్వనియమం చిన్నటిమాట. నేడు దానికి స్థానం ముమ్మాటికీ లేదు" అని కూడా ఆయన పేర్కొన్నారు.

పంజాబ్‌లో ఇటీవలి సంఘటనలను ఆయన ఖండించి పంజాబ్ ఆలీ కమిషన్ నివేదిక వెలువడేవరకు వేచివుండడం మంచిదని సలహా యిచ్చారు.

ఆయన అనుచరులను విడిపించడానికి పోర్చుగీసు అంతటా వేరొక ఉద్యమం మహోధృతంగా కొనసాగించబడుతున్నది.

సాలజార్‌కు వ్యతిరేకంగా లిస్బన్‌లో ఉద్యమం

ఢిల్లీతో రాయబారాలకు దిగవలసిందని ప్రజల హెచ్చరిక

న్యూఢిల్లీ ఆగస్టు 25 — గోవాకు స్వాతంత్ర్యం మివ్వడానికి బలం చేకూర్చగల ఒక ఉద్యమం పోర్చుగల్‌లో వృద్ధి చెందుతున్నటు పోర్చుగీసు శాంతి సంఘం నుంచి అఖిలభారత శాంతి సంఘానికి ఒక వర్తమానం చేరింది.

"ఢిల్లీతో రాయబారాలు జరపాలి" "గోవా నుంచి పోర్చుగీసు సైన్యాలను ఉపసంహరించుకోవాలి" అని హెచ్చరిక చేసే నివేదికపై వేల, లక్షల సంఖ్యలో సంతకాలు పోర్చుగల్‌లో తీసుకొనబడుతున్నవి. "గోవాలో శాంతి" అన్న శీర్షికక్రిందగల ఈ హెచ్చరికపైన సమస్త ప్రజలు, ముఖ్యంగా కార్మికులు, కర్షకులు, మేధావులు సంతకాలు చేస్తున్నారు.

సాలజార్ ఫాసిస్ పోలీసులను "చిత్తుచేసే" పద్ధతులు కొన్నింటిని ప్రజలు అనుసరిస్తున్నారు. లిస్బన్, పోర్టో రిబాటెకో మున్నగు పట్టణాలలో గోడలపై గోవా ప్రజల ఆశీస్సుల్ని వివరిస్తూ గోవా ఇండియాలో విలీనమై తీరాలని సుస్పష్టంచేస్తూ కాగితాలు అంటించబడుతున్నవి. నినాదాలు వ్రాయబడుతున్నవి. గోవన్ దేశభక్తులపై పోర్చుగీసు సైనికులు జరుపుతున్న పైశాచిక కృత్యాలు ఖండిస్తూ కూడా కాగితాలు అంటించబడుతున్నవి. పోర్చుగీసు శాంతి ఉద్యమ ప్రముఖులు గోవాకు సంబంధించిన నిజమైన దాఖ్యమెంట్ల నకిళ్ళను పంచి పెడుతున్నారు.

ఇండియా పోర్చుగీసు ప్రభుత్వాలు పరస్పరం సంప్రతింపులు జరుపుకొనవలెనని కోరుతూ, గోవాకు పోర్చుగీసు పటాలాలు పంపడం ఖండిస్తూ గత సెప్టెంబర్‌లో పోర్చుగల్‌లోని ప్రజాస్వామికోద్యమ ప్రముఖ నాయకులు ప్రొఫెసర్ రూయిలుయాయ్, గోమెజ్ ప్రభృతులు ఒక ప్రకటన చేశారు కూడా. దీనిపై సంతకం చేసిన అందరినీ వెంటనే అరెస్టు చేశారు. ప్రొఫెసర్ గోమెజ్‌ను.

టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ విస్తరణ

సంస్థ తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల వివరణ

బొంబాయి, ఆగస్టు 25 — టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ విస్తరణకు తలపెట్టిన ప్రాజెక్టు ప్రాథమిక పరిశీలనలో సాంకేతికంగా సాధ్యమనీ, ఆర్థికంగా పటిష్టమైనదనీ, యిది సుమారు 60 కోట్ల రూపాయల ఖర్చుపై మూడు సంవత్సరాలలో పూర్తికాగలదనీ ఆ కంపెనీ అధ్యక్షులు శ్రీ జె. ఆర్. డి. టాటా నేడు యిక్కడ జరిగిన సాధారణ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు.

పూర్తిగా కొత్త కర్మాగారాన్ని ఏర్పాటు చెయ్యడానికి అయ్యే వ్యయంతో పోల్చిచూస్తే, తాము అంచనావేసిన వ్యయం అనుకూలంగా వుందని ఆయన అన్నారు.

జమ్‌షెడ్‌పూర్‌లో కంపెనీ విస్తరణ కార్యక్రమం అప్పుడే అమలుజరుగుతూ వున్నదనీ, 1958 నాటికి 13,00,000 టన్నుల ఇన్‌గాట్లు ఉత్పత్తి కాగలదనీ, యిప్పుడు కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టు ఫలితంగా అదనంగా 7,00,000 టన్నుల మేరకు ఉత్పత్తి జరగగలదనీ ఆయన అన్నారు.

ధరల నిలకడపై టారిఫ్ కమిషన్ చేసిన సిఫార్సులు, వాటిపై ప్రభుత్వం చేసిన నిర్ణయాల ఫలితంగా కంపెనీ 4 లేక 5 సంవత్సరాలలో ఈ కొత్త ప్రాజెక్టు నిర్వహణకు సుమారు 20 కోట్ల రూపాయల వరకు సమకూర్చుకోగలిగినప్పటికీ, ఇంకా పది కోట్ల రూపాయలవరకు చూచుకోవలసివున్నదనీ, అయితే దీని మూలధనం (ఈక్విటీ కేపిటల్) హెచ్చించడం ద్వారానే సమకూర్చుకొనడం సంభవమని డైరెక్టర్లు అభిప్రాయపడుతున్నారనీ ఆయన అన్నారు.

ప్రధానమైన ఈ ప్రాజెక్టుకు కంపెనీ నిల్వల నుంచిగాని, ఋణాల ద్వారాగాని మాత్రమే పెట్టుబడి సమకూర్చుకొనడం సాధ్యపడదని, వాటా ధనం హెచ్చించుకోవలసిన ఆవశ్యకత సర్వవిధాల కనిపిస్తున్నదనీ ఆయన అన్నారు.

కంపెనీని ఆధునికీకరణ చెయ్యడానికీ, విస్తరించడానికి తలపెట్టిన కార్యక్రమాల క్రింద, 20 లక్షల టన్నుల ఉత్పత్తి కార్యక్రమానికేమి యితర ప్రాజెక్టులకేమి వచ్చే నాలుగేళ్ళలోను కంపెనీ షేర్ధనం రు. 140 కోట్ల రూపాయలకు, ఋణసేకరణ సుమారు 50 కోట్ల రూపాయలకు హెచ్చవచ్చునని చెప్పి, ఆయన ఇంకా ఇలా అన్నారు:

"ఈ పరిస్థితులనుబట్టి చూస్తే ఈక్విటీ వాటాదారులు రొఖం చెల్లించి సమకూర్చిన 3.74 కోట్ల రూపాయల మూలధనం కంపెనీ తలపెట్టిన కొత్త విస్తరణకార్యక్రమాలదృష్ట్యా చూస్తే చాలా తక్కువఅని చెప్పవచ్చు ప్రిఫరెన్సు షేర్లు, సాధారణ షేర్లు కొత్తగా జారీచేసే వాటాలు కలుపుకున్నప్పటికీ సమకూడే 27 కోట్ల రూపాయలు దగ్గరగా 200 కోట్ల రూపాయలు పెట్టుబడిగల కంపెనీకి చాలా తక్కువ అనే చెప్పవచ్చు. అయితే దీనినిబట్టి త్వరలోనే రొఖ్ఖం సేకరించుకోడానికి కొత్త వాటాలను జారీచెయ్యాలని నేను అనబోవడంలేదు అవసరాన్నిబట్టి రిజర్వులనుంచి బోనస్ షేర్ల ద్వారాను పెట్టుబడిని సమకూర్చుకొంటూవుండడమేతగినమార్గంకాగలదు తప్పవగావుంటున్న

విజయవాడ వద్ద లాంచి ప్రమాదం

పూర్తి వివరాలకు ప్రభుత్వం ఎదురుచూస్తున్నదట

విజయవాడ, ఆగస్టు 25 — లాంచి ప్రమాదంలో మరణించినవారి శవాలకొరకు తీవ్రంగా వెదకుతున్నారు. ఇందు నిమిత్తం కొందరిని రేపల్లెనుంచిపంపారు. నదికి ఇరువైపుల వున్న అన్ని పోలీసు స్టేషన్‌లకు కబురు చెయ్యబడింది. శవాలు ఎక్కడైనా కనబడగలవేమో గమనించవలసిందిగా వారికి హెచ్చరిక చెయ్యబడింది.

సీమ్ లాంచి 1885 వ సంవత్సరంలో నిర్మింపబడింది. ఈ 70 సంవత్సరాలు యిది చాలా ఉపయోగపడింది. కృష్ణ వరదలలో అనేక పర్యాయాలు యిది యితరులను రక్షించడానికి ఉపయోగపడింది.

సమాచారం గ్రహించడానికి డ్రైవర్ చినరోసి అనే అతనిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సూపరింటెండింగ్ ఇంజినీర్ శ్రీ జి. ఎ. నరసింహారావుగారు పత్రికా ప్రతినిధులకు ఇలా చెప్పారు:

"లారీ, కారు వున్న 'పంట్'తోసహా సీమ్ లాంచి విజయవాడ వైపు వస్తున్నది. ఎదురుగా విందు సరుకుతో వస్తున్న పడవ ప్రమాదంలో వుండగా దానిని రక్షించడంకోసం లాంచి తన గమనాన్ని చటుక్కున మార్చవలసి వచ్చింది. ఈ సంఘటన జరిగింది సీతానగరానికి 200 గజాల దూరంలో. అక్కడ ప్రవాహం బహు ఉధృతంగా వున్నందున లాంచి ప్రవాహంలో చిక్కుకున్నది జరజర దిగువకు కొటుకు వచ్చింది. ఎందు చేతనోగాని లాంచి ఆకస్మికంగా డ్రైవర్ అధీనం తప్పిపోయి బ్యారేజి స్తంభానికి వచ్చి కొటుకున్నది."

లారీ, కారు ఏమైపోయినదీ తెలియదు. అవి ఆనకట్టకు, బ్యారేజికి మధ్య చిక్కుకొని వుండవచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

పూర్తి వివరాల కొరకు ఆంధ్ర ప్రభుత్వం వారు ఎదురుచూస్తున్నారు.

ప్రమాదవార్త మొదట కర్నూలుకు నిన్న మధ్యాహ్నం వచ్చింది. అప్పుడు విజయవాడ సూపరింటెండింగ్ ఇంజినీర్ శ్రీ జి. ఎ. నరసింహ రావుగారు రాష్ట్ర వరద నిరోధక సలహా సంఘ సమావేశంలో వున్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి లాంచి ప్రమాదం వార్త వైర్‌లెస్ ద్వారా తెలియజెయ్యబడింది.

ప్రమాదం జరగక ముందు లాంచిలో అసలు ఎంతమంది వున్నదీ తెలుసుకొనడం అవసరమని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు అన్నారు.

సీమ్‌లాంచి ప్రమాదం వార్త తెలియగానే అసిస్టెంటు ఇంజినీర్ శ్రీ విశ్వనాథరావుగారు చనిపోయి వుంటారనుకొని ఆయన సతీమణి ఆత్మహత్య చేసుకొనడానికి నూతి దగ్గరకు పరుగెత్తినదట. శ్రీ జి. ఎ. నరసింహారావుగారు, ఇరుగుపొరుగున వున్న మరికొందరు బహుప్రయాసతో ఆమెను నివారించగలిగారు. కొంతసేపటికి శ్రీ విశ్వనాథరావుగారు సురక్షితంగా వున్నట్లు తెలిసింది.

బ్యారేజి నిర్మాణంలో పని చేస్తున్నవారి క్షేమసమాచారంతెలుపవలసిందిగా వారి బంధుమిత్రులు పలువురినుంచి పి. డబ్ల్యు. డి. అధికారులకు టెలిఫోన్‌కాల్స్ వచ్చినవి.

శ్రీ సంజీవరెడ్డిగారి సంతాపం

కర్నూలు, ఆగస్టు 26 — 24 వ తేదీని విజయవాడవద్ద కృష్ణానదిలో సీమ్ లాంచి తీవ్ర ప్రమాదానికి గురి అయిందని, ఆ సందర్భంలో కొంతమంది చనిపోవడం కూడా సంభవించినదని విని డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు సంతాప ప్రకటన చేస్తున్నారు. ఆయన తన ప్రకటనలో ఇలా తెలియజేస్తున్నారు:—

"మూడేళ్ళ క్రితం కృష్ణలో ఇంజినీర్లు చనిపోయిన చోటనే ఈ ప్రమాదం జరిగింది.

"ఈ ప్రమాదంలో చనిపోయిన వారిపట్ల నా సంతాపం ప్రకటిస్తున్నాను. వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.

"కాబిన్‌లో చిక్కుకున్న సబ్-డివిజనల్ ఆఫీసర్ గండం నుంచి తప్పించుకొని బయట పడ్డం అద్భుత విషయం."

భీమా వ్యాపార రంగంలో ప్రభుత్వం ప్రవేశిస్తుందా?

—ప్రతిపాదన పరిశీలనలో కలదట

('ఆంధ్రపత్రిక' పార్లమెంటరీ విలేకరి)

న్యూఢిల్లీ, ఆగస్టు 25 — ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కొత్త మార్గాల ద్వారా ద్రవ్యాన్ని సమకూర్చుకొనడంకోసం భీమా వ్యాపారరంగంలో ప్రభుత్వం ఇతోధికంగా పాల్గొనడం విషయమై తుది నిర్ణయం యిందుకు సంబంధించిన అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించిన పిమ్మటనే గైకొనబడగలదనీ, కేవలం ద్రవ్యం సమకూర్చుకొనే సాధనంకాగలదన్న అంశంపైనేకాదనీ కేంద్ర రెవిన్యూశాఖ కార్యదర్శి శ్రీ ఎం. సి. షా నేడు లోక్ సభలో శ్రీ సి. ఆర్. నరసింహన్ ప్రశ్నకు జవాబిచ్చారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక నిర్వహణకు సాధన సంపత్తిని సమకూర్చుకొనే కృషి సందర్భంగా భీమా రంగంలో ఇతోధికంగా పాల్గొనడానికి ప్రభుత్వం యోచిస్తున్నదా అనీ, రాష్ట్ర ప్రభుత్వాలకు భీమా కంపెనీలను స్వయంగా ఏర్పాటు చెయ్యవలసినదిగా ఏమైనా సూచన చేసినదా అనీ శ్రీ నరసింహన్ ప్రశ్నించగా, భీమారంగంలో ప్రభుత్వం ఎక్కువగా జోక్యం పెట్టుకొనడానికి అవసరమైన చర్యలను శ్రద్ధగా పరిశీలించాలని తొలి పంచవర్ష ప్రణాళికలోనే సూచించబడిందనీ, ఈ పరిశీలన ఇంకా కొనసాగుతున్నదనీ శ్రీ ఎం. సి. షా అన్నారు.

ఈ సందర్భంలో అన్ని అంశాలను సాకల్యంగా పరిశీలించిన పిమ్మటనే తుది నిర్ణయం గైకొనబడగలదని ఆయన అన్నారు.

భీమా కంపెనీల ఏజంట్ల కమిషన్

చిక్కుల తొలగింపుకు వీలుగా చట్టం సవరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 26 — భీమా కంపెనీల ఏజంట్ల వారసులు రిన్యూయల్ కమిషన్ పొందడంలో ఎదుర్కొంటున్న చిక్కులు తొలగించడానికి వీలుగా సాధ్యమైనంత త్వరలో భీమాచట్టం సవరించబడగలదని కేంద్ర ప్రభుత్వ రెవిన్యూ సివిల్ ఖర్చులశాఖ మంత్రి శ్రీ ఎం. సి. షా నేడు రాజ్య సభలో ప్రకటించారు.

శ్రీ బి. సి. ఘోష్ ఈ విషయంలో చేసిన సవరణ ప్రతిపాదనపై 75 నిమిషాల పాటు చర్చ జరిగిన పిమ్మట నే ఆయన ఈ ప్రకటన చేశారు.

కలకత్తాలో లారీడ్రైవర్ల సమ్మె

కలకత్తా ఆగస్టు 25 — కలకత్తా నగరంలో నిన్నరాత్రి నుంచి ప్రారంభమైన వింత సత్యాగ్రహం వల్ల కలకత్తా-లాహోర్ ట్రంకు రోడ్డులో దాదాపు 12 మైళ్ళవరకు వందల కొలది లారీలు ఆగిపోయాయి.

పోలీసులు మామూలుగా జరిపే చెకప్ పూర్తిచేసిన తర్వాత ఈ సత్యాగ్రహం ప్రారంభమైంది

ఎన్ని నెల్లకొకసారి ఈ చెకప్ జరగాలనే వెంటనే నిర్ణయం కావాలని కొందరు డ్రైవర్లు కోరారు.

పోలీసులను దాటి తమ లారీలను నడిపించడానికి ప్రయత్నించిన కొందరు డ్రైవర్లు అరెస్టు చేయబడ్డారు.

వ్యవసాయోత్పత్తుల నిలవకు గిడ్డంగులు

సౌకర్యాభివృద్ధికి త్వరలోనే ప్రత్యేక సంస్థ

న్యూఢిల్లీ, ఆగస్టు 25 — సహకార పద్ధతులపై ఋణ సౌకర్యాలను, క్రయవిక్రయ సౌకర్యాలను, గిడ్డంగులను పెంపొందించడానికి ఒక సమగ్రమైన శాసనం పార్లమెంటు ప్రస్తుత సమావేశంలోనే ప్రవేశపెట్టబడుతుంది. కేంద్రప్రభుత్వ ఆహార వ్యవసాయ మంత్రిత్వశాఖ రూపొందించిన ఆ బిల్లులో జాతీయ సహకారోద్యమ అభివృద్ధికి, గిడ్డంగుల అభివృద్ధికి కేంద్రంలో ఒక సంస్థను నెలకొల్పాలని పేర్కొనబడింది.

కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రి ఆ సంస్థకు అధ్యక్షుడుగాను, ఆ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడుగాను వుంటారు. ఈ వ్యవహారాలకు సంబంధించిన యితర మంత్రిత్వశాఖల ప్రతినిధులు, రిజర్వు బ్యాంకు ప్రతినిధులు, అనధికార సంస్థలు, పార్లమెంటు సభ్యులకు సంస్థలో సభ్యత్వం యివ్వబడుతుంది.

ఈ సంస్థవారు నిర్ణయించే విధానాలను అమలు జరపడానికి కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి అధ్యక్షత క్రింద ఒక కార్యవర్గం ఏర్పాటు చేయబడుతుంది.

"షహీద్ నగర్"

అమృతసర్ కాంగ్రెస్ జరిగే ప్రదేశానికి నామకరణం

అమృతసర్, ఆగస్టు 24 — జనవరిలో యిక్కడ కాంగ్రెస్ మహాసభ జరగనున్న ప్రదేశానికి "షహీద్ నగర్" అని పేరు పెట్టాలని నేడిక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జ్ఞాని గురుముఖ్ సింగ్ ముసాఫిర్ అధ్యక్షత వహించిన ప్రముఖ కాంగ్రెస్ వాదుల సమావేశంలో నిర్ణయించబడింది.

మహాసభలో పనిచెయ్యడానికి వలంటీర్లకు శిక్షణగరపే నిమిత్తం ఆజాద్ ఫౌజ్‌కు చెందిన శ్రీ మోహన్‌సింగ్‌ను జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌ను ఈ సమావేశం ఎన్నుకొన్నది. అక్టోబర్ రెండవ తేదీన షహీద్ నగర్‌కు శంకుస్థాపన జరపవలసిందిగా పండిట్ నెహ్రూను కోరాలని కూడా నిర్ణయించబడింది.

భారతదేశం 1952 జనవరి ఒకటవ తేదీ నుంచి 1955 ఆగస్టు 8 వ తేదీవరకు తన స్టర్లింగు నిలవలనుంచి 8 కోట్ల రూపాయలు వాడుకొన్నది. 1955 ఆగస్టు 5 వ తేదీనాటికి స్టర్లింగు నిలవ మొత్తం 719 కోట్ల రూపాయలు.

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, ఆగస్టు 26 —

అమ్మకం వస్తు	రూ.	అ.	పై.
సవరం దిల్లరధర	62	4	0
పొట్టా బంగారం	96	14	0
మూపా బంగారం	95	10	0
వెండి పంద తులాలు	168	0	0
వెండి తులం 1-8	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు) 105-0-0 188-0-0

వేరుసెనగనూనె బజారు ధర:—

3% ఎస్. ఎస్. ఎ. రెడీ 207-0-0

ఆముదం 500 తిరుపత్తూరు 165-0-0

సేలమ్ కాటన్, స్పేన్ బ్రాండ్ (87½ పౌనుల డబ్బాతో సహా) 14-8-0

కొబ్బరినూనె కాలంలో 37½ పౌండ్

రాజా బ్రేండ్ 26-0-0

ఎం. ఎస్. బ్రేండ్ 26-4-0

పంచదార

బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్స్) 85-12-0

నైజామ్ (228 పౌనులు) 87 87-8-0

సామల్‌కోట (2 కట్స్) 85-12-0

ఆదోని మార్కెట్

ఆదోని, ఆగస్టు 26 — వేరుసెనగ వస్త్రు రెడీ 10-8-0; నూనె రు. 9-12-0; పిండి 140-0-0; కాయ పీనట్స్ రు. 4-1-1; మండల్ రు. 4-0-0.

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 26 —

వెండి 100 తులాలు	165 11-0
పొట్టా బంగారం	95-14-0
సవరు	61-12-0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 25 —

నేటి ఓపెనింగ్	33 87
నేటి క్లోజింగ్	33 81

1955 ఆగస్టు 27, శనివారం

మన్మథనామ సంవత్సర

అధిక భాద్రపద శుద్ధ నవమి

నవమి ఉ॥ 6-25 గంటలవరకు

జ్యేష్ఠ ఉ॥ 9-39 గంటలవరకు

వర్జ్యం: సా॥ 6-32 నుంచి 8-18 గంటలవరకు





ఆదివారం
THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 4475.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 17 సంచిక: 35
10 పేజీలు: వెల రెండణాలు
మద్రాసు: ఆదివారం
28-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

పశువుల ఇన్స్యూరెన్సు

న్యూఢిల్లీ, ఆగస్టు 27—పశువులకు క్రమంగా పశువుల ఇన్స్యూరెన్సును ద్వితీయ ప్రణాళికలో చేర్చవలసిందని ఇండియా ప్రభుత్వం ఆహార, వ్యవసాయశాఖ సిఫారసు చేసింది. ఇది ఆమోదించబడితే, ఈ ప్రతిపాదన పరిమితంగా అమలు జరుగగల రాష్ట్రాలలో మైసూరు కూడా ఒకటి కాగలదు.

"గోవా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా శిథిలమైపోతున్నది"

అక్కడ పోర్చుగీసు పాలనే అంతం కాగల ప్రమాదం ఏర్పడుతున్నదని

సాలజార్‌కు గవర్నర్-జనరల్ హెచ్చరిక

బొంబాయి, ఆగస్టు 26—

గోవాలో ఆర్థికంగాను, పరిపాలన దృష్ట్యాను మహా సంక్షోభం సంభవించగలదనీ, తత్పర్యవసానంగా గోవాలో పోర్చుగీసు వారి పరిపాలన దాదాపు అంతమొందవచ్చుననీ గోవా గవర్నర్—జనరల్ జనరల్, బెనార్డ్ గ్యుడెస్ పోర్చుగీసు ప్రధాని డాక్టర్ సాలజార్‌ను హెచ్చరించినట్లు ఇక్కడకు ఒక వార్త చేరింది.

ఓడ, విమాన సర్వీసుల నిర్వహణకు, పాయదళ సేవలకు, రహదార్లకు మితిమీరిన వ్యయం చెయ్యవలసి వస్తున్నందున గోవాలో పోర్చుగీసు అధికారులు ఆర్థికంగా విషమాతి విషమ సమస్యలను ఎదుర్కోవలసివచ్చి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు యాథిగా తెలియవచ్చింది.

ఇండియా ప్రభుత్వం గోవాపై విధించిన ఆర్థిక నిర్బంధాలు గోవా ప్రాణం మీదకు తెచ్చినవి. పాయదళ సైన్యాలలో, మామూలు సైనికులలో అప్పుడే కలవరం ప్రారంభమైంది. గోవాలో తమకు కలుగుతున్న అసౌకర్యాలకు వీరు తీవ్రంగా అసంతృప్తి చెందుతున్నారు.

సత్యాగ్రహం ఒక్కటే గోవా సమస్యను పరిష్కరించివేయదని జనసంఘం ఆది నుంచి చెబుతున్నట్లు ఆ తీర్మానంలో పేర్కొనబడింది.

నలుగురు యూరోపియన్ సైనికుల హత్య

అజ్ఞాత వీరుల చర్య

బెల్గాం, ఆగస్టు 26—సోమవారం రాత్రి గోవాలోని అజ్ఞాతవీరులు నలుగురు యూరోపియన్ సైనికులపై తుపాకులు పేల్చి చంపినారని, వారి మిలిటరీ జీపును భస్మీపటలం చేసినారని ఆజాద్ గోమంతక్ దళ్ ద్వారా తెలుస్తున్నది.

ఆగస్టు 15న సత్యాగ్రహులను పెదపెటున హత్య చేసినందుకు పగసాధించడానికై ఉద్యుక్తులైన అజ్ఞాత యోధులు పోర్చుగీసు పరిపాలనను స్తంభింప జేయడంలో ఎంతకైనా తెగించి వ్యవహరిస్తున్నారనీ, గోవాలోని ఉత్తర భాగంనుంచి భయంకర చర్యలు ప్రారంభిస్తూ వచ్చారనీ తెలుస్తున్నది.

వాల్పోయినుంచి థానాకు వస్తున్న మిలిటరీ జీపుపై అజ్ఞాతవీరులు కాల్పులు సాగించి నలుగురు యూరోపియను సైనికులను చంపివేసినారట.

వారి స్టెన్ తుపాకులు, రైఫిల్సు, రివాల్వర్లు మున్నగువాటిని స్వాధీనపరుచుకొన్నారు కూడా.

"ఒక్క సత్యాగ్రహమే చాలదు"

ప్రభుత్వం ఇతర చర్యలు తీసుకొనవలెనని జనసంఘం విజ్ఞప్తి

కలకత్తా, ఆగస్టు 26— గోవా సమస్యా పరిష్కారానికి ప్రభుత్వ ప్రతిపత్తిలో ప్రయత్నం జరుగవలెనని, సత్యాగ్రహం కాక పోలీసు చర్యవంటి ఇతర మార్గాలను అవలంబించవలెనని భారతీయ జనసంఘ కార్యవర్గం నేడిక్కడ జరిపిన సమావేశంలో తీర్మానించింది.

అమరవీరునికి పాటియాలా జోహార్లు

పాటియాలా, ఆగస్టు 25—ఆగస్టు 15వ తేదీన గోవాలో ఆత్మ బలిదానం చేసిన సర్దార్ కర్నయిల్‌సింగ్ (ఈయన 22 సంవత్సరాల ఉపాధ్యాయుడు) చితాభస్మం ఇక్కడకు గొనిరాబడింది. లోహపు పాత్రలో వుంచబడిన చితాభస్మం పెద్ద ఊరేగింపుతో వూర వీధులగుండా తీసుకు పోబడింది.

కర్నయిల్ సింగ్ గౌరవార్థం ప్రభుత్వ పాఠశాలలు తప్ప తక్కిన విద్యా సంస్థలన్నీ మూసివేయబడినవి.

మరొక అమరవీరుడు శ్రీ హిర్వే గురూజీ అస్థికలు ఆగస్టు 25వ తేదీన పవిత్ర గోదావరిలో కలిపివేయబడినట్లు నాసిక్ నుంచి వార్త చేరింది.

ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేకంగా ఆదాయం పన్నుల ట్రిబ్యునల్

-కేంద్ర ప్రభుత్వం యోచనలో కలదట

గుంటూరు ఆగస్టు 27—

ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేకంగా ఆదాయం పన్నుల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఇండియా ప్రభుత్వం ఆలోచనలో కలదని ఆదాయం పన్నుల కమీషనర్ (హైదరాబాదు) శ్రీ డి. ఎన్. మిశ్రా నిన్నను యిక్కడ తెలియజేశారు.

గుంటూరు ఇండియన్ ఛేంబర్ ఆఫ్ కామర్సువారు సమర్పించిన మెమోరాండానికి సమాధానం చెబుతూ శ్రీ మిశ్రా పై విషయాన్ని తెలియజేశారు.

ఆదాయం పన్నుల ఆఫీసర్లు, హెచ్చు మొత్తాలను పెనాలిటీగా విధిస్తున్నారనే ఫిర్యాదుకు శ్రీ మిశ్రా సమాధానం చెబుతూ, ఆంధ్రరాష్ట్రం మొత్తంమీద ఆదాయంపన్నుల బకాయి రెండు కోట్లలోను ఒక్క గుంటూరు జిల్లాలోనే సగం లక్షలవరకు వుందని అంటూ, బకాయిలు చెల్లించవలసినదే తమ విద్యుక్త ధర్మంగా వాణిజ్యవర్గాలు భావించాలని విజ్ఞప్తి చేశారు. (పి. టి. ఐ)

స్టేట్ బ్యాంకు మేనేజింగు డైరెక్టరు

శ్రీ భిడే నియామకం

న్యూఢిల్లీ, ఆగస్టు 27—ఇండియా ప్రభుత్వ ఆహార, వ్యవసాయ మంత్రిత్వశాఖ జాయింటు సెక్రటరీగా పనిచేస్తున్న ఎమ్. ఆర్. భిడే, (ఐ సి యస్), స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు మేనేజింగు డైరెక్టరుగా నియమితులయ్యారు. ఆయన యీపదవిని స్వీకరించినప్పటినుంచి, యీ నియామకం అమలులోకి వస్తుంది.

పోర్చుగీస్ ఇంపీరియలిస్టు విధానాలకు బర్మీస్ పార్లమెంటు తీవ్ర నిరసన

-గోవా, మొరాకోలపై తీర్మానం ఆమోదం

రంగూన్, ఆగస్టు 27—

గోవా, మొరాకో, అల్జీరియాలలో అహింసాయుత పద్ధతులపై సాగించబడుతున్న స్వాతంత్ర్యోద్యమాన్ని క్రూరంగా, అక్రమంగా అణచివేస్తున్న ఇంపీరియలిస్టుల విధానాలను ఖండిస్తూ నేడిక్కడ బర్మీస్ పార్లమెంటు దిగువ సభలో ఒక తీర్మానం ఆమోదించబడింది.

యాంటీ ఫాసిస్ట్ పీపుల్సు ఫ్రీడంలీగ్ అనే ప్రభుత్వపక్షానికి చెందిన ఒక డిప్యూటీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అన్ని వర్గాలవారు తమ ఆమోదాన్ని ముక్త కంఠంతో ప్రకటించారు.

ఇంతకుముందు ప్రభుత్వ పక్ష సభ్యుడు మిస్టర్ యు తిన్ మాట్లాడుతూ, పోర్చుగీసు అమాయకంగా నటిస్తూ ప్రపంచాన్ని తన వైపుకు త్రిప్పుకోడానికి ప్రయత్నిస్తున్నదని అన్నాడు. ఇండియా దయదలచి పాయదళ చర్యకు దిగక శాంతి మార్గాల ద్వారా గోవాను కలుపుకోడానికి ప్రయత్నిస్తున్నదన్న విషయం పోర్చుగల్ గుర్తించవలెనని ఆయన నొక్కి చెప్పాడు.

ఆగ్నేయ ఆసియా దేశాల సంగీత మహాసభ ఫిలిప్పీన్సులో 29వ తేదీన ప్రారంభమౌతుంది.

గోవా ప్రజలకు ప్రపంచ యువజనుల అభినందనలు

బొంబాయి, ఆగస్టు 27—వార్సాలో ప్రపంచ యువజనోత్సవంలో పాల్గొన్న 112 దేశాల యువతీ యువకులు దాదాపు 40 000 మంది గోవా పీపుల్సు పార్టీ ద్వారా గోవనులకు, భారతీయులకు తమ అభినందనలు అందజేశారు

గోవాలో కలోనియలిస్టుల పరిపాలనను అంతమొందించడానికి భారత యువకులు ముఖ్యంగా గోవన్ యువకులు సాగిస్తున్న వీరోచిత పోరాటాన్ని ప్రపంచ యువజనులు బలపరచడంవల్ల పోర్చుగీసు వారి చర్యల మూలంగా ఆసియాలో శాంతికి ముప్పు వాటిల్లనదని హెచ్చరించారు.

గోవా సమస్యా పరిష్కార మార్గం

పండిట్ డోగ్రా సూచన

కలకత్తా, ఆగస్టు 27—గోవా విముక్తి సాధనకు తీసికొనగల ఏ చర్యయైనా ఇండియా దాస్య విముక్తికి గైకొనగల చర్యయే కాగలదని, ఇండియాలో ఒక్క అంగుళం మేర అయినా విదేశం ఆక్రమణ కింద వున్నంతకాలం ఇండియాకు సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించినట్లు కాదని, అది కారణంగానే గోవా స్వాతంత్ర్య సాధనకు గైకొనగల ఏచర్యయైనా ఇండియా స్వాతంత్ర్య సాధనకు గైకొనగల చర్యయే కాగలదని భారతీయ జనసంఘం అధ్యక్షులు పండిట్ ప్రేమనాథ్ డోగ్రా యిక్కడ హెచ్చరించారు.

జనసంఘం జనరల్ కౌన్సిల్, సంఘం [illegible] సంయుక్త సమావేశంలో ఉపన్యసిస్తూ పండిట్ డోగ్రా అన్నారు. పోర్చుగీసువారు మాజీ ఫాసిస్టులతో శాంతియుత పరిష్కారం సంభవమన్న ఆశ లేదని [illegible] ఎంచిన [illegible] కూడా అన్నారు.

అజాద్ కాశ్మీర్ పరిస్థితి

అంత బాగాలేదని లోక్‌సభలో ప్రధాని నెహ్రూ సమాధానం

న్యూఢిల్లీ, ఆగస్టు 26—ప్రధాని పండిట్ నెహ్రూ నేడు లోక్‌సభలో శ్రీ భగవత్ ప్రశ్నకు సమాధానం చెబుతూ, ప్రభుత్వానికి చేరిన సమాచారంబట్టి పాకిస్తాన్ ఆధీనంలో వున్న ఆజాద్ కాశ్మీర్ పరిస్థితి బాగున్నట్లు లేదని సమాధానం చెప్పారు. "ఇంతకన్నా ఎక్కువ ఏమి చెప్పాలో నాకు తెలీదు. ఈ సంగతులు ఎవరితో చర్చించాలి? ఈ విషయమై పాకిస్తాన్ ప్రభుత్వానికి నేనేమీ వ్రాయలేదు." అని కూడా అన్నారు.

అంతకుముందు విదేశాంగశాఖ పార్లమెంటరీ సెక్రటరీ ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ఇండియా, పాకిస్తాన్ ప్రధానుల సమావేశానికి తేదీ నిర్ణయమేమీ జరుగలేదని తెలిపారు.

కాశ్మీర్‌లో ఎన్నటికీ ప్లెబిసైట్ జరగదని ఇటీవల కాశ్మీర్ ప్రధాని బక్షీ చేసిన ప్రకటనను శ్రీ కామత్ ప్రస్తావించి, బక్షీ ప్రకటనతో భారతీయులలో చాలమంది అందరు ఏకీభవిస్తున్నారు గనుక పాకిస్తాన్ ప్రధానితో సంప్రతించడం ప్రయోజనకరం కాగలదా? అని ప్రశ్నించారు.

ప్రధాని నెహ్రూ సమాధానం చెబుతూ భారత ప్రభుత్వం ఏ వ్యక్తి కార్యదర్శి దృష్టితో ఏ విషయాన్ని చూడదని, వర్తమాన సమస్యల దృష్టితో చూస్తుందని అన్నారు. ప్రభుత్వం తను లోగడ చేసిన హామీలకు కట్టుబడి వుంటుందని అన్నారు.

నెహ్రూ వున్నట్టున్నారని వివరించి, సంప్రతింపులు లేకుండా లొంగిపోవడానికి ఎంతమాత్రం సిద్ధంగా లేరని అంగీకరించదన్నారు.

ప్రధానిపండిట్ నెహ్రూ అపోహను కూడా తొలగించవలసి వున్నదని, అందుచేత తమ ప్రభుత్వం సముచితమైన చర్య గైకొనేటట్లు చేయడానికి ఇండియా ప్రజలు కృషిచేయవలసి వున్నదని కూడా అన్నారు.

గోవా అమరవీరులకు జోహారు అర్పిస్తూ సత్యాగ్రహుల దైర్యశక్తికి పోర్చుగీసువారు లొంగగలరని అనుకోరాదని, ఇతరత్ర వారు లొంగరని తేలిందని కూడా అన్నారు.

తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణ కార్యకలాపాలు

బోర్డు చెయిర్మన్ శ్రీ గోఖలే సమీక్ష

"ఇరిగేషన్ పని 1956 జూన్ నాటికి, విద్యుచ్ఛక్తి స్కీము 1957 జూన్ ఆఖరుకు పూర్తికాగలదు"

కర్నూలు, ఆగస్టు 27—

తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ—యిరిగేషన్‌కు సంబంధించినవి 1956 జూన్ నాటికి, విద్యుచ్ఛక్తికి సంబంధించినవి 1957 జూన్ నాటికి—పూర్తి కాగలవని తుంగభద్ర బోర్డు చెయిర్మన్ శ్రీ బి. కె. గోఖలే నేడిచ్చట పత్రికా విలేకరులకు చెప్పారు.

తుంగభద్ర హైడ్రో-ఎలెక్ట్రిక్ స్కీములో మొదటి భాగం 1956 నవంబరు నాటికి పూర్తి కావడమే కాక, అప్పటినుంచే ప్రజోపయోగానికి అక్కడ నుంచి విద్యుచ్ఛక్తి సప్లయి ప్రారంభం కాగలదని కూడా శ్రీ గోఖలే అన్నారు. ఆనకట్ట దగ్గర కడుతున్న పవర్ హౌస్ నిర్మాణం 1956 నవంబరు ఆఖరుకు, కాల్వకు కడుతున్న పవర్ హౌస్ నిర్మాణం 1957 జూన్ నాటికి పూర్తికాగలదని కూడా వివరించారు.

తుంగభద్ర ప్రాజెక్టుకింద మొత్తం 72 వేల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తికాగలదు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు యిది పూర్తిగా వినియోగపడగలదు.

తుంగభద్ర విద్యుచ్ఛక్తి ఆంధ్ర, మైసూరు రాష్ట్రాల మధ్య 80:20 నిష్పత్తిలో పంచుకొనాలని యిదివరలో తాత్కాలిక ఒడంబడిక జరిగింది.

తుంగభద్ర ప్రాజెక్టును, దాని సమీపంలోని హంపీ ప్రాంతాన్ని వినోదయాత్రా కేంద్రంగా అభివృద్ధిచేయాలన్న ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వంవద్ద కలవని కూడా శ్రీ గోఖలే తెలియజేశారు.

తుంగభద్ర ప్రాజెక్టు ప్రాంతంలో మత్స్య పరిశ్రమాభివృద్ధికి ఆంధ్ర, హైదరాబాదు, మైసూరు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నవి కూడా. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడంతో, ప్రాజెక్టు వద్ద చక్కని తోటలను పెంచడానికి ఏర్పాటు చేయాలన్న సంకల్పం కలదట కూడా.

ఆరు నెలలనాడు తుంగభద్రబోర్డు ఏర్పడింది. ఈ బోర్డుకు, దానిలో సభ్యులుగా వున్న మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సుహృద్భావ పూర్వకమైన సంబంధాలు నెలకొన్నవని కూడా శ్రీ గోఖలే అన్నారు. ఆరుగురు సభ్యులతో వున్న తుంగభద్ర బోర్డు సమావేశాలు నేడిచ్చట పూర్తి అయినవి.

ఆయకట్టు అభివృద్ధి

ఆంధ్ర చీఫ్ ఇంజనీర్ శ్రీ యల్. వెంకటకృష్ణయ్యర్ గారు, తుంగభద్ర ప్రాజెక్టు కింద ఆంధ్రరాష్ట్రంలో వున్న 2½ లక్షల ఎకరాల ఆయకట్టు సిద్ధమైనదని, ఈ ఏడాది 75 వేల ఎకరాలకు నీటిసప్లయి జరిగినదని కూడా చెప్పారు.

మైసూరు ప్రభుత్వం పబ్లిక్ వర్క్సు శాఖ కార్యదర్శి శ్రీ డి. శ్రీనివాసాచారిగారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, మైసూరులోని 92 వేల ఎకరాలు ఆయకట్టుకు సిద్ధమైనదని, ఈ ఏడాదికి ఆయకట్టు అంతటికీ నీటిసప్లయి జరుగగలదని చెప్పారు. తుంగభద్ర ప్రాజెక్టు కింద ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి పథకాలకు సంబంధించిన సమస్యలపై చర్చకు ఆంధ్ర, మైసూరు ప్రభుత్వాల అధికారుల సమావేశం వచ్చే నెలలో జరుగగలదని కూడా సూచించారు.

ఆంధ్రలో ఎస్టేటు సుంకాలు

1955 జులై 7 నుంచి వసూలు కాగలవని అధికార ప్రకటన

(మన విలేకరి)

న్యూఢిల్లీ, ఆగస్టు 27—ఆంధ్రరాష్ట్రంలోని వ్యవసాయపు భూములకుకూడా 1955 జులై 7వ తేదీనుంచి ఎస్టేటు సుంకాలచట్టం వర్తించగలదని నేడు అధికారరీత్యా ప్రకటన జరిగింది.

ఇండియా రాజ్యాంగంలోని 252 (1) నిబంధనప్రకారం వ్యవసాయ భూములకు కూడా ఎస్టేటు సుంకాల చట్టాన్ని కేంద్రం ప్రవర్తింపజెయ్యాలని కోరుతున్న తీర్మానాన్ని ఆంధ్ర అసెంబ్లీ ఆమోదించిన సంగతి పాఠకులకు విదితమే. ఇంతవరకు 14 'ఏ', 'బి' తరగతి రాష్ట్రాలు యిలాంటి తీర్మానాలు చేసినవి. వాటిలో అస్సాం, బీహారు, బొంబాయి, మధ్యప్రదేశ్, మద్రాస్, ఒరిస్సా, పంజాబు, యు. పి. మధ్యభారత్, హైదరాబాద్, రాజస్థాన్, సౌరాష్ట్ర, తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రాలు వున్నవి. 'బి' తరగతి రాష్ట్రాలు అన్నీకూడా దీనిని ఆమోదించినవి.

ఆయకట్టు భూములు అన్నింటికి నీటితీరువ

నీటిని వాడుకున్నా, వాడుకోనక పోయినా వసూలుకు ఆంధ్ర ప్రభుత్వం యోచన

కర్నూలు, ఆగస్టు 27—ఇరిగేషన్ సౌకర్యాలు వున్న అన్ని ఆయకట్టు భూములను సాగుచేసే రైతులు, తమ భూములకు నీటిని పెట్టుకున్నా, పెట్టుకోనక పోయినా, నీటితీరువను చెల్లించేటట్లు చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఏదో ఒక కారణాన నీటిని వాడుకొనని రైతులకు మాత్రం కొంత తక్కువ రేటును వసూలు చేసే ఏర్పాటు చేస్తారట.

అభివృద్ధి పన్నులనేవి కొత్తగా అమలు జరిపిన ఇరిగేషన్ స్కీముల భూములకు మాత్రమే విధిస్తారు. కాని నీటితీరువ రేటు మాత్రం పాత, కొత్త ఇరిగేషన్ స్కీముల తాలూకు ఆయకట్టు భూములన్నింటికీ వసూలు చేస్తారట. ఇందుకు ఉద్దేశించిన బిల్లును త్వరలోనే ఆంధ్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించగలదని తెలుస్తున్నది. (పి టి ఐ)

ఆంధ్ర-మద్రాసు పరిష్కృత సమస్యలు

మద్రాసు ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వం సూచనలు

కర్నూలు, ఆగస్టు 27—ఆంధ్ర-మద్రాసు రాష్ట్రాల మధ్య పరిష్కృత నిర్ణాయక సమస్యలపై చర్చకు మద్రాసు ప్రభుత్వం సూచించిన సూత్రాలు మాత్రమే కాక మరి రెండు సూత్రాలను కూడా అవసరంగా చేర్చాలని సూచిస్తూ ఆంధ్ర ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వానికి వ్రాసినట్లు నేడిచ్చట అధికార వర్గాలద్వారా తెలియవచ్చింది. సమాలోచనలు ఏ విధంగా జరగాలో కూడా ఆంధ్ర ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తున్నది. పోతే ఈ సమాలోచనలు ప్రారంభం కావడానికి తేదీ నిర్ణయ సమస్యను మద్రాసు ప్రభుత్వానికి వదలివేసినదట కూడా.

ముందుగా ప్రభుత్వాధికారుల మధ్యను ఆ తరువాత మంత్రులమధ్యను సమాలోచనలు జరగాలని ఆంధ్రప్రభుత్వం అభిప్రాయపడుతున్నదట కూడా. (పి. టి. ఐ.)

అనంతపురంజిల్లా [illegible] తాలూకాలో జాతీయ విస్తరణ కార్యక్రమాలు 5,58,785 రూపాయల వ్యయంతో ప్రణాళికలు అమలు జరుపుతున్నారు.

మునిసిపాలిటీల గడువు పొడిగింపు

ఆంధ్రప్రభుత్వంచే బిల్లు ప్రకటన

కర్నూలు, ఆగస్టు 27—ఆంధ్ర రాష్ట్రంలోని పురపాలక సంఘాల గడువును మూడు నెలలకు మించకుండా పొడిగించడానికిగాని, తగ్గించడానికిగాని ప్రభుత్వానికి అధికారమిచ్చే బిల్లు ఒకటి నేడు వెలువడిన అసాధారణ గెజెట్‌లో ప్రకటింపబడింది. ఇప్పుడున్న పురపాలక సంఘాల పునర్నిర్మాణం కావలసిన తేదీని 1955 నవంబరు నుంచి 1956 జనవరి వరకు పొడిగించడానికి కూడా ఈ బిల్లు ఉద్దేశించబడింది.

సైప్రస్ సమస్యపై త్రైరాజ్య సమావేశం

వచ్చే సోమవారం నాడు ప్రారంభం

లండన్, ఆగస్టు 26-సైప్రస్‌పైన తూర్పు మెడిటరేనియన్ సమస్యలపైన వచ్చే వారం జరగనున్న త్రైరాజ్య సమావేశంలో బ్రిటిష్ విదేశాంగమంత్రి మిస్టర్ హెరాల్డ్ మాక్మిలన్ వినిపించబోయే విధానాన్ని బ్రిటిష్ మంత్రివర్గం నేడు ఆమోదించింది.

సైప్రస్ సమస్యపై బ్రిటన్, గ్రీస్, టర్కీల సమావేశం సోమవారం మధ్యాహ్నం ఇక్కడ ప్రారంభమౌతుంది.

ఇతర సౌకర్యాలతోపాటు సైప్రస్‌కు రాజ్యాంగ బలం రూపొందించడానికై లోగడ చేసిన ప్రతిపాదనను బ్రిటన్ పునరుద్ఘాటించగలదని యిక్కడి అభిజ్ఞవర్గాలవారు నేడు అన్నారు. అయితే తూర్పు మెడిటరేనియన్‌లోని ఈ కాలనీపై తన స్వాతంత్ర్యాధికారం వుండవలసిందనే మంత్రివర్గం నిర్ణయించిందట.

మంత్రివర్గం సమావేశానికిముందు బ్రిటిష్ ప్రధాని సర్ ఆంటొని ఈడెన్ మంత్రులతో-ముఖ్యంగా రక్షణ మంత్రులతో సంభాషించారట.

ప్రధాని పండిట్ నెహ్రూ

అస్సాం పర్యటనకై గౌహతి రాక

గౌహతి ఆగస్టు 27—ప్రధాని పండిట్ నెహ్రూ నేటి ఉదయం 11-58 గంటలకు ఢిల్లీనుంచి విమానంలో ఇక్కడికి వచ్చారు. నాలుగురోజులపాటు అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తారు.

ఈ నాలుగు రోజుల పర్యటనలోను ఈశాన్య సరిహద్దు వ్యవహారాలను గురించి, ఇటీవల వచ్చిన వరదలవల్ల కలిగిన నష్టం గురించి అధికారులతో ప్రధాని నెహ్రూ చర్చలు జరుపుతారు.

ప్రధాని నెహ్రూ విమానంలోనుంచి దిగడానికి రాగానే "జైహింద్" "నెహ్రూ జిందాబాద్" నినాదాలతో ఘనస్వాగతం యివ్వబడింది. గవర్నర్ జయరామదాస్ దౌలత్‌రామ్, ముఖ్యమంత్రి విష్ణురాం మేధీ ప్రధానినెహ్రూకు పూలమాలలు సమర్పించిన అనంతరం అస్సాం పోలీసు దళాల వందనాన్ని ప్రధాని స్వీకరించారు.

అటు పిమ్మట సర్క్యూట్ హౌస్‌కు టాపులేని కారులో వెళ్తూ దారిపొడవునా 14 మైళ్ల దూరంలోను ఇరుపైపులా నిలిచి స్వాగతమిచ్చిన ప్రజలకు కృతజ్ఞతాభివాదాలు తెలియజేశారు.

గాజా ప్రాంతంలో మరొక సంఘర్షణ

12 మంది ఇజ్రాయలీ సైనికుల మృతి

లండన్, ఆగస్టు 26—గాజా ప్రాంతంలో నేడు జరిగిన సంఘర్షణలో 12 మంది ఇజ్రాయలీ సైనికులు విహతులైనారని ఈజిప్షియన్ సైనిక ప్రధాన కార్యాలయ ప్రకటనను పేర్కొంటూ కైరోరేడియో నేడు ప్రకటించింది.

ఇజ్రాయలీ గస్తీదళాలు నేటి ఉదయంపూట సమయంలో గాజాకు తూర్పుగా యున్న విరమణ సంధి రేఖను దాటగా ఈజిప్షియన్ గస్తీ దళాలు కాల్పులు సాగించాయి. దానితో ఆ దళాలు ఇజ్రాయలీస్ ఆక్రమణలోని పాలస్తీనా భూభాగంలోకి ఉపసంహరించుకున్నాయి. మా గస్తీదళం ఒకటి వారిని తరుముకువెళ్ళడంలో వారు 12 మంది విహతులైనారు" అని ఈ ప్రకటన తెలుపుతున్నది.

అమెరికాలో ఇండియా రాయబారి

హూస్టన్ సంఘటనపట్ల పౌరులనుంచి క్షమాపణ

న్యూయార్క్, ఆగస్టు 26—అమెరికాలో ఇండియా రాయబారి శ్రీ జి. ఎల్. మెహతా గత మంగళవారంనాడు టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఒక హోటల్ వెయిట్రెస్ అందరితోను కలిసి భోజనశాలలో కూర్చొనడానికి నిరాకరించినందుకు అమెరికన్ ప్రభుత్వాధికారులే కాక ప్రజలు, పత్రికలు కూడా క్షమాపణ చెబుతున్నాయి.

"న్యూయార్కు టైమ్సు" ఈ సంఘటనను గురించివ్రాస్తూ శ్రీ మెహతా ఒక వెయిట్రెస్ తప్పుకు కించపడనట్టి ఉదాత్త హృదయులని, విదేశాలలో తన ప్రతిష్ఠ దెబ్బ తిన్నందున నష్టం అమెరికాదేనని అన్నది.

ఇండియా రాయబారి కార్యాలయానికి ఈ సంఘటనపట్ల సంతాపం వెలిబుచ్చుతూ అనేక మంది అమెరికన్ పౌరులు, సంస్థలు టెలిగ్రాములను అందజేస్తున్నాయి.

ద్వితీయ ప్రణాళిక

పార్లమెంట్, అసెంబ్లీ సభ్యుల అభిప్రాయాల సేకరణ

కలకత్తా, ఆగస్టు 27—పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకొనడానికి గాను ఈ సంవత్సరం నవంబరు ఆఖరిలోగా ద్వితీయ ప్రణాళిక చిత్తును ప్లానింగ్ కమిషన్ ప్రతిపాదించగలదని తెలుస్తున్నది. ఈ చిత్తుపై పార్లమెంటులోను, రాష్ట్రాల అసెంబ్లీలలోను సభ్యులు చేయగల విమర్శల దృష్ట్యా దీనిని సవరించి, 1956 మార్చినెల ఆఖరు ప్రథమ ప్రణాళిక గడువు పూర్తి అయ్యేసరికి ద్వితీయ ప్రణాళిక అమలులోనికి వచ్చే విధంగా తయారు చేయబడగలదని కూడా తెలుస్తున్నది.

సెప్టెంబరు 3వ తేదీన ఢిల్లీలో జరుగనున్న ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీ సమావేశానికి హాజరుకానున్న సభ్యులకు ఈ సమాచారాన్ని ఒక సర్క్యులర్ ద్వారా శ్రీ గుల్జారీలాల్ నందా వివరించారు.

"ద్వితీయ ప్రణాళిక ప్రాథమిక విషయాలు" అన్న శీర్షికతో గల ఈ సర్క్యులర్‌లో ప్రణాళిక లక్ష్యాలు వివరించబడినవి.

బ్రిస్టల్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరుగనున్న బ్రిటిష్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొనడానికి ఇండియన్ సైన్సు కాంగ్రెసు అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ యు. పి. బాసు లండన్ వెళ్ళనున్నారు.

పుదుచ్చేరి భవిష్యత్తు

ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని స్థానికపు అసెంబ్లీ తీర్మానం

పుదుచ్చేరి, ఆగస్టు— 26—

పుదుచ్చేరి ఇండియన్ యూనియన్‌లో ప్రత్యేక రాష్ట్రంగా వుండాలని పుదుచ్చేరి అసెంబ్లీ నేడు రెండవసారి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఈ తీర్మానాన్ని [illegible] ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రభుత్వభాషగా వున్న ఫ్రెంచి స్థానంలో క్రమంగా ప్రాంతీయ భాషను అమలుపరచాలని కూడా ఈ తీర్మానంలో పేర్కొనబడింది.

పుదుచ్చేరి ప్రజలు 1954 అక్టోబర్ 18వ తేదీనాటి మార్పుడితో తమ తోటి భారతీయ సోదరులలాగే స్వతంత్ర పౌరులు కావడానికి ఫ్రెంచి రిపబ్లిక్ ప్రభుత్వం ప్రదర్శించిన ఉదారస్వభావాన్ని, భారతప్రభుత్వం కృషిని అసెంబ్లీ ప్రశంసించింది.

అసెంబ్లీ సమావేశం వాయిదా పడడానికి ముందు అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించినందుకు ప్రెసిడెంట్ శ్రీ పురుషోత్తం రెడ్డియార్‌ను సభా నాయకుడు శ్రీ ఎక్విరిస్వామి పిళ్ళే, ప్రతిపక్ష నాయకుడు శ్రీ వి. సుబ్బయ్య ప్రశంసించారు. నేటి కార్యక్రమమంతా కూడా ఫ్రెంచి భాషలోనే జరిగింది.

కెరోసిన్ ఆయిల్ ఏజన్సీ

కెరోసిన్ ఆయిల్ ఏజన్సీకి మద్రాసు, ఆంధ్ర, హైదరాబాదు, మైసూరు, [illegible]

[illegible]

వివరములకు వ్రాయండి:

వెస్టరన్ ఇండియా ఆయిల్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ, లి॥
310/311, లింగిచెట్టి వీధి, మద్రాసు-1
పో. బా. నం. 27 టెలిఫోన్: 2357 తంతి: "WESTOILSCO"

సుశౌన్నత్యతకు 35 వత్సరములకు పైగా పేరుపొందినది
కృష్ణవేణీ సిరా

ఈ సిరాలనే కలములకు కలుగు నేడుపునకు మేము బాధ్యులము కాము
నేషనల్ ప్రొడక్ట్సు సిండికేట్ 141, గోవిందప్పనాయుక్ వీధి, మద్రాసు-1
ఇతర స్టాకిస్టులకు సప్లయి చేయుదుము

భారతీయ తత్వశాస్త్రము

డా॥ రాధాకృష్ణన్ "ఇండియన్ ఫిలాసఫీ"కి బులుసు వెంకటేశ్వర్లు గారి తెలుగు అనువాదము వాల్యుము 2,800 పుటలు రెండు భాగాలు ... రూ 5/- ... 20/-
ఓ. వి. & సన్సు, రామారావుపేట, కాకినాడ

మద్రాసు బ్రాడ్వే టాకీసులో
ఏ. వి. ఎమ్. వారి (తెలుగు)
సంఘం
వైజయంతిమాల, అంజలీదేవి, ఎన్. టి. రామారావు, వి. నాగయ్య నటించినది.
రోజూ 3 ఆటలు: 2-15; 6 & రా. 9-45

కొట్లాటలో ఒకని మరణం

ముప్పరిపాడు గ్రామంలో

మాచెర్ల, ఆగస్టు 22 — ... తాలూకా ముప్పరిపాడు గ్రామంలో జరిగిన కొట్లాటలో కొప్పాల చినవెంకన్న అనేఅతను మరణించాడు.

ఇరువురికి తీవ్రమైన గాయాలు తగిలాయి. కొట్లాటలో వుభయ పక్షాలకు చెందినవారు సుమారు 12 మంది పాల్గొన్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంలో ఇరువురిని ఆస్పత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా కొంతమంది పరారైనట్లు తెలుస్తున్నది.

కొట్లాటలో వుపయోగించిన బరిసెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ గ్రామంలో రిజర్వు పోలీసులు మకాం చేస్తున్నారు.

దర్శాపురం డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటు కేసును దర్యాప్తు చెయ్యడానికి యిక్కడికి రాగలరట.

"శాంతి వైద్యశాల"కు ముఖ్యమంత్రిచే శంకుస్థాపన

విశాఖపట్టణం, ఆగస్టు 23 — ఇచ్చటి 'శాంతి ఆశ్రమం'లో ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు 'శాంతి వైద్యశాల'కు శంకుస్థాపన చేశారు. ఉత్సవంలో పాల్గొన్నవారిలో ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావు, ఆశ్రమం అధ్యక్షులు శ్రీ తెన్నేటి విశ్వనాథంగార్లు కూడా వున్నారు.

ఆశ్రమ గౌరవ ఉపాధ్యక్షులు శ్రీ వి. డబ్ల్యు. యస్. మూర్తిగారు, గౌరవ కార్యదర్శి శ్రీ సచ్చిదానందమూర్తిగారు మంత్రులకు స్వాగతం చెప్పారు. ముఖ్యమంత్రి ఆశ్రమ కార్యకలాపాలను శ్రద్ధతో పరిశీలించారు. శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు పద్యమున్ ఆహ్వానించారు. సాహిత్య, రాజకీయ రంగాలలో ముఖ్యమంత్రి చేసిన సేవను కొనియాడుతూ ఆశ్రమ మేనేజింగ్ కమిటీ వారు ప్రశంసా పత్రాలు సమర్పించారు.

శ్రీ గోపాలరెడ్డిగారు తమ సమాధానంలో ఆధ్యాత్మికదృష్టి ఆవశ్యకతనుగూర్చి చెప్పారు. పరస్పర ద్వేషంతో కూడిన నేటి సమాజంలో శాంతి స్థాపనకు ఇటి సంస్థలు అనేకంగా నెలకొల్పబడాలన్నారు. పాఠశాలలు, విద్యాలయాన్ని నెలకొల్పాలన్న ఆశ్రమంవారి ఆశయాన్ని ఆయన కొనియాడారు.

శ్రీ కళా వెంకటరావుగారు మాట్లాడుతూ ఆశ్రమ సంస్థాపకులైన ఓంకార మహరాజ్ గారితో తమ గత సాన్నిహిత్యాన్ని స్మరించారు.

శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి అభినందనలతో సమావేశం జయప్రదంగా ముగిసింది.

శ్రీ వి. కె. కృష్ణమీనన్

చెన్నపురి ఆగమనం

మద్రాసు, ఆగస్టు 27 — శ్రీ వి. కె. కృష్ణమీనన్ నేడు హైదరాబాదు నుంచి విమానంలో ఇక్కడికి వచ్చారు. ఆయనకు వి. గోవింద మీనన్, మద్రాసులోని అమెరికన్ కాన్సల్ జనరల్ రామ్సే, యం. వి. ముత్తయ్యచెట్టియార్ మున్నగువారలు ఆయనకు స్వాగతమిచ్చారు. విమానాశ్రయం నుంచి ఆయన నరాసరి ఇంటికి వెళ్ళారు.

ముక్కుపల్లి పంచాయతి అధ్యక్షుని తొలగింపు

కర్నూలు, ఆగస్టు 26 — గుంటూరు జిల్లాలోని ముక్కుపల్లి పంచాయతీబోర్డు అధ్యక్షుని పదవినుంచి శ్రీ ... వెంకటేశ్వర్లుగారిని స్థానిక స్వపరిపాలనాశాఖ ఉపసెక్రటరీ-జనరల్ ఉత్తరువుచేశారు.

... ప్రాంతంలో ... అహమ్మదాబాద్ వార్త

ఆంధ్రప్రభ
1955 ఆగస్టు 28 ఆదివారం

నైతిక బాధ్యత

ఇటీవల గోవా క్షేత్రంలో కూడా ... వలసరాజ్య విధానాన్ని సమర్థించే ... దురంతాలు ... ప్రకటిస్తున్నాయి.

పాశ్చాత్య జాతులకు ఆసియా ఖండమంతటా చైనా, ఇండోనేషియా, బర్మా, సింహళం, వియత్నాం మొదలైన దేశాలు గోవాలో పోర్చుగీసు వారి దురంతాలను గురించి తీవ్రంగా నిరసించాయి. చిరకాలం పారతంత్ర్య బాధలకు లోనైన ఆసియా ప్రజలు వలస రాజ్యవిధానం నుంచి విమోచనం కాంక్షిస్తున్న గోవా ప్రజల ఆశయాలను బలపరచడం సహజమే. ఇదే కారణం చేత లోగడ ఇండొనీసియాలో జరిగిన ఆసియా-ఆఫ్రికా జాతుల మహాసభ — గోవా సమస్యను ప్రత్యేకంగా పేర్కొనకపోయినా — అరిష్టదాయకమైన వలసరాజ్య విధానాన్ని సత్వరంగా అంతమొందించాలని తీర్మానించింది.

ఇతర దేశాల మాట ఎలా వున్నా, పై తీర్మానాన్ని ఆమోదించిన దేశాలైనా దానికి బద్ధమై వుండడం కనీసధర్మం. ఈ నెల 16 వ తేదీ ఇండొనీసియన్ పీపుల్సు కాంగ్రెస్ సమావేశంలో ఉపన్యసిస్తూ, ఇండొనీసియా ప్రెసిడెంట్ డాక్టర్ సోకర్నో గోవా, మొరాకో మొదలైన ప్రాంతాల్లో ప్రజల స్వాతంత్ర్యోద్యమాలను నైతికంగా బలపరచడం తమ విధాయకమన్నారు. ఇండొనీసియన్ పీపుల్సు కాంగ్రెస్ కూడా గోవా విమోచనోద్యమాన్ని బలపరుస్తూ తీర్మానించింది.

అదేవిధంగా, బర్మా ప్రధాని మిస్టర్ యు ను ఇటీవల గోవాను గురించి ప్రసంగిస్తూ, ఒక్క క్షణమైనా ఇండియాలో నిలవడానికి పోర్చుగీస్ వారికి హక్కు లేదని, పండిట్ నెహ్రూయేగాక ఆసియా ప్రజలెవ్వరూ వలసరాజ్య విధానాన్ని సహించలేరని స్పష్టం చేశారు. అంతే కాదు, గోవా సమస్య సమరస పరిష్కారాన్ని సాధించడం శాంతికాముకులైన వారందరి ముఖ్య కర్తవ్యమని కూడా బర్మీస్ ప్రధాని వక్కాణించారు. గోవా, అల్జీరియా, మొరాకోల లోని జాతీయోద్యమాలను బలపరుస్తూ నిన్ననే బర్మా పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానించింది.

లోగడ బాండుంగ్ మహాసభ సందర్భంలోనే చైనీస్ ప్రధాని చౌ ఎన్-లై గోవా స్వాతంత్ర్యం పట్ల సానుభూతిని వెలిబుచ్చారు. గోవా సంఘటనలను గురించి వ్యాఖ్యానిస్తూ ఇటీవల చైనీస్ పత్రికలన్నీ బుడతకీచుల రాక్షస కృత్యాలను ఖండించాయి. చైనా, ఇండియా మైత్రీ సంఘానికి అధ్యక్షుడైన మిస్టర్ టింగ్ సిలిన్ నిరాయుధులపై పోర్చుగీసు ముష్కరులు జరిపిన హత్యలు మానవతకు విరుద్ధమని ... ఆసియా ప్రజలందరకు ఆగ్రహకారణమని పేర్కొన్నారు.

ఆసియా, ఆఫ్రికా జాతుల బాండుంగ్ మహాసభ తీర్మానాన్ని ఆమోదించడమే కాకుండా, ఇండియా ... దేశాలైన సింహళం, పాకిస్తానులు గోవా విమోచనసంపూర్ణ సహకారం అందించవలసి వుండడం కనీసధర్మం. ఇండియా నుంచి పోర్చుగీసు ... కాగా ... పోర్చుగీసు ప్రభుత్వం యత్నించింది. భారత ... సింహళ ... అందుకు సమ్మతించకపోవడం భారత ప్రజల ... వాస్తవమే. అయితే, గోవా విమోచన సందర్భంలో భారత ప్రజాభిప్రాయాన్ని మన్నించిన సింహళ ప్రభుత్వం ఇతర విధాలగా కూడా ఇండియాలో పోర్చుగీసు ప్రభుత్వం మనుగడను తొలగించడానికి తోడ్పడుతుండాలి. వలసరాజ్య విధాన పరిసమాప్తిని గురించి బాండుంగ్ మహాసభ తీర్మానాన్ని పాలించదలచిన పక్షంలో కనీసం ఇంతవరకైనా పరాధీన ప్రజల స్వాతంత్ర్యోద్యమాలను బలపరచాలి. కాని, సింహళ ప్రభుత్వం బాండుంగ్ తీర్మానానుసారంగా తన నైతిక బాధ్యతలను గుర్తించినట్టు తోచదు.

ఇండియా తన స్వదేశీక నీతికి అనుగుణంగా దౌర్జన్య రహితమైన చర్యలద్వారానే గోవా సమస్యను పరిష్కరించడానికి సంకల్పించింది. గోవాపై ఆర్థిక దిగ్బంధనం అమలు జరపడం శాంతియుతమైన అట్టి కార్యవిధానాలలో నొకటి. బలప్రయోగం లేకుండా ఆర్థిక దిగ్బంధనం ద్వారానే అచిర కాలంలో ఇండియాలో పోర్చుగీస్ వారి ఆటకట్టించడానికి వీలు లేకపోలేదు. ఇండియా నుంచి గోవాకు సరఫరా రాకపోకల నిలుపుదలవల్ల నేమి, ... నిషేధం చేత నేమి, గోవాకు సరుకులు చేరవేసే విదేశీ నావలను ఇండియన్ కార్మికులు బహిష్కరించడం చేతనేమి ఇప్పటికే పోర్చుగీస్ స్థావరాలలో ని ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతున్నట్టు గోవా గవర్నర్-జనరల్ సాలజార్ కు పంపినా డన్న వార్తనుబట్టి, ఇతర ఆధారాలనుబట్టి స్పష్టపడుతున్నది.

అయితే, గోవాపై ఆర్థిక దిగ్బంధనం మరింత పటిష్ఠమై పోర్చుగల్ కు వివేకోదయం కలగడానికి గోవాకు ఆహార పదార్థాలు వగైరా సరఫరాలను అందజేసే విషయంలో సింహళం, పాకిస్తానులు తమ సహాయాన్ని నిరాకరించడం అవసరం.

అతిక్రూరమైన వలస రాజ్య విధానం పరిసమాప్తికి ఇతర విధాల సహాయపడకున్నా, బాండుంగ్ మహాసభ తీర్మానానుసారం సింహళం, పాకిస్తానులు కనీసం ఇంతవరకైనా తమ నైతిక బాధ్యతలను గుర్తించగలవని ఆశిస్తున్నాము.

అణుశక్తి శాంతికాల వినియోగంపై కంట్రోల్

అణుశాస్త్రజ్ఞుల రహస్య చర్చలలో రాజీనుకు అంగీకారం

జెనీవా, ఆగస్టు 25 — అణుశక్తి శాంతికాల వినియోగంపై ఏర్పాటుచేయవలసిన అంతర్జాతీయ కంట్రోలు విషయమై ఇప్పుడిక్కడ రహస్యంగా చర్చలు జరుపుతున్న అణు రాజ్యాల అణుశాస్త్రజ్ఞుల మధ్య రాజీనుకు అంగీకారం కుదిరినట్లు నేడు తెలుస్తున్నది.

ఐక్యరాజ్యసమితి మహాసభ ... వారంనుంచి జరుగుతున్న ఈ సమావేశంలో అణుశక్తి వినియోగంలోను ఆరితేరిన ఆరు పెద్ద రాజ్యాలకు (బ్రిటన్, అమెరికా, రష్యా, కెనడా, ఫ్రాన్సు, చెకోస్లోవేకియాలకు) చెందిన 32 మంది శాస్త్రజ్ఞులు పాల్గొంటున్నారు.

అణుశాస్త్రజ్ఞుల నిర్ణయించబడితుందని ... అంతర్జాతీయ సంస్థను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన స్థాపించాలనే విషయంపై వీరి మధ్య ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

నీరా తయారీకి సంపూర్ణ సౌకర్యాలు

మంత్రి శ్రీ చంద్రమౌళిగారికి విజ్ఞప్తి

రాజమండ్రి, ఆగస్టు 24 — రెవిన్యూమంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు నిన్న మధ్యాహ్నం అన్నవరంనుంచి యిక్కడికి వచ్చి 1953 వ సంవత్సరంలో గోదావరి వరదలలో ఇళ్ళు కోల్పోయిన 202 కుటుంబాలకు, ఆర్ట్సు కాలేజీకి ఎదురుగా ప్రభుత్వం నిర్మించిన "నెహ్రూ నగరు" కాలనీని సందర్శించారు.

కాలనీలోని పేటలన్నింటినీ దక్కగా తిరిగి చూశారు.

మంత్రిని నెహ్రూనగర్ అభ్యుదయ సంఘం అధ్యక్షులు శ్రీ గాదెల్లి సోమరాజు శ్రీ కోలంటి సత్తిరాజుగార్లు పుష్పమాలాలంకృతులనుచేసి కాలనీ ప్రజల తరఫున ఒక మెమోరాండం సమర్పించారు. అందులో ఇలా తెలియజేశారు:

"1953 వ సంవత్సరం గోదావరి వరదలచే గృహాలు కోల్పోయినవారికి భద్రాచలం, పోలవరం మొదలయిన తావులలో ప్రభుత్వం ఇళ్ళు కట్టి శాశ్వతంగా ఇచ్చివేసింది. అదే విధంగా ఈ కాలనీలో కాపురం వుంటున్నవారికి ఈ ఇళ్ళు ఇచ్చివేయవలసిందిగా కోరుతున్నాము.

"రాజమండ్రిలో వరదలవల్ల నష్టమైన పోయిన అనేక గృహాలను ఇప్పటికీ గృహస్థులు తమ పేదరికంవల్ల నిర్మించుకోలేకపోయారు. మరి ఎది సంవత్సరాలకైనా ఎది పోయిన అప్పు ఇటూ పునర్నిర్మించబడే అవకాశం లేదు. పట్టణంలో అద్దెల్ని సమస్య రోజురోజుకు క్లిష్టతరం అవుతున్నది.

"ఈ గృహాలను మాకు ఇచ్చివేస్తే మరి మరమ్మతులు వగైరా ఏటా చేయించే భారం ప్రభుత్వానికి ఉండదు."

పటణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ నలమూరి పోతురాజుగారు మంత్రితో ఇలా అన్నారు:

"ఇది మునుపు మిలిటరీ ఏరియా కింద వున్నది. దీనికి వేరే ప్రయోజనం లేదు. ప్రభుత్వం దీనిని రాజమండ్రి మునిసిపాలిటీలో చేర్చి మధ్యతరగతికి చెందిన బీద వరద బాధితులకు ఇచ్చివేసే ఏర్పాట్లు చేయవలసింది."

దానిపై మంత్రి ఇలా చెప్పారు:—

"దీనిని వరద బాధితులకు శాశ్వతంగా ఇచ్చివేసే విషయం ప్రభుత్వం సానుభూతిగా ఆలోచించగలదు."

నెహ్రూనగరు బాలబాలికలు మంత్రి చంద్రమౌళిగారి గౌరవార్థం "జైహింద్" అని నినాదాలుచేస్తుండగా మంత్రి కదలి వెళ్లారు.

శ్రీ కల్లూరి చంద్రమౌళిగారికి ఆంధ్రప్రదేశ్ మాజీ గీతపనివారల కాంగ్రెసు కార్యాలయంలో ఆ సంఘంవారు మెమోరాండం సమర్పించారు. అక్కడ ఆ సంఘం అధ్యక్షులు శ్రీ కాసాని అప్పారావు, రాష్ట్ర సంఘ కార్యదర్శి శ్రీ పెరుమాళ్ళ వెంకటసుబ్బారావు, తూర్పు గోదావరిజిల్లా సంఘ అధ్యక్షుడు శ్రీ కందుల పెదసత్యనారాయణ, రాష్ట్ర సంఘ కోశాధికారి శ్రీ అంగర రామమూర్తి, రాజమండ్రి తాలూకా సంఘ అధ్యక్షులు శ్రీ మాకెటి వెంకటరత్నంగార్లు మంత్రిగారిని పూలదండలతో అలంకరించి స్వాగతం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ గీత పనివారల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కాసాని అప్పారావుగారు మంత్రికి ఒక సన్మాన పత్రాన్ని చదివి సమర్పించారు. అందులో "నీరాను సక్రమంగా తీసి, ఉపయోగించే విషయంలో సమగ్రంగా సమీక్షించి ... సదుపాయాలు గీత పనివారలకు కలిగించవలసింది. ... గీతపనివారల పునరావాసం, కాందిశీకుల పునరావాసంవలె ముఖ్యంగా ఆంధ్ర మంత్రులు ఆలోచించి ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో ఈ సమస్య పరిష్కరించినగాని దేశంలో నిశ్చల శాంతి కలగదని మా మనవి చేయ పడుతున్నాము" అని తెలియపరిచారు.

దేవదాయ భూములు గీతపనివారి కిమ్మని ఉత్తరువు జారీ చేసినందుకు తామెంతో కృతజ్ఞులమని కూడా అందులో పేర్కొన్నారు.

మంత్రి తమకు కొసగిన సన్మానపత్రానికి సమాధానం చెబుతూ, ప్రభుత్వానికి ఈ సంఘం వారికున్న కష్టనిష్ఠురాలన్ని తెలుసునని, మీ సంఘానికి ఒక దాని తర్వాత మరొకటి సదుపాయం పొందుతూ క్రమంగా అన్ని సదుపాయాలు చేయగలనని తెలియజేశారు.

పల్లాలోని ... ఈ ... సభకు హాజరయ్యారు.

బర్మాలో వరదల నష్టం

రంగూన్, ఆగస్టు 28 — రంగూన్‌కు ఉత్తరాన దాదాపు 80 మైళ్ళ దూరంలో విపరీతమైన వరదలు రావడంవల్ల దాదాపు వంద గ్రామాలు, లక్ష ఎకరాల మాగాణి భూములు నీట మునిగిపోయినవని" 80 ఏళ్ళలో యింత చేటు వరదలు యిదివరకెన్నడూ రాలేదని నేడు అధికారులొక ప్రకటించడం జరిగింది.

ప్రాణనష్టం కలిగలేదు కాని" యితర నష్టం చాలా కలిగిందట.

వరదబాధిత ప్రాంతాలలో 24 గంటలపాటు పర్యటన జరిపి సహాయ కార్యక్రమాలపై అక్కడి ఉన్నతాధికారులతో చర్చించిన పిమ్మట ఆర్థిక శాఖామంత్రి నేడు తిరిగి వచ్చారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో కుటీర పరిశ్రమలకు సముచిత స్థానం

విదేశ కంపెనీలు చేసిన లాభాలు అవి తమ దేశాలకు పంపివేయకుండా ... అన్న సూచనలకు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక రూపొందించిన ప్రొఫెసర్ మహలనోబిస్ ... (పి.టి.ఐ.)

"ఆంధ్ర ప్రభ" విలేకరితో ... చేసిన ప్రశ్నలకు ప్రొఫెసర్ మహలనోబిస్ సమాధానం చెబుతూ, విదేశ కంపెనీల లాభాలు వాటి దేశాలకు పంపించే కొనసాగాన్ని ఆరికట్టాలనే తన వాదనకు మూడు కారణాలు చూపారు.

(1) మన దేశానికి అవసరంగా కావలసిన పెట్టుబడులతో పోల్చిచూస్తే విదేశ కంపెనీలు వాటి స్వదేశాలకు పంపించే మొత్తాలు చాలా స్వల్పం.

ప్రొఫెసర్ మహలనోబిస్

(2) విదేశ పెట్టుబడులు, యంత్రాలు వగైరాల రూపంలో ఇండియాకు విరివిగా కావాలి. వీటిలో స్వయంపోషకులం కాగలవరకు విదేశ పెట్టుబడులను విరివిగా ఆహ్వానించడం చాలా లాభదాయకం.

(3) అన్ని పరిశ్రమలను జాతీయం చేయాలనే విధానాన్ని ఇండియా అనుసరించడం లేదు. కొన్ని రకాల పెద్ద పరిశ్రమలు చాలా వరకు ప్రైవేటుపారిశ్రామికుల యాజమాన్యం కిందనే వుండగలవు. వీటిలో కొన్ని విదేశీయుల నిర్వహణలో వుండడం ప్రయోజనకరం.

ఫ్యాక్టరీలు: చేతి వృత్తులు

నిత్యజీవితానికి అవసరమైన వస్తువుల (కన్స్యూమర్ గుడ్సు) ఉత్పత్తిని ఫ్యాక్టరీలో తగ్గించివేయాలనే విధానంవల్ల, వాటి కొరత ఏర్పడి దేశంలో ఇన్ఫ్లేషన్ ప్రమాదం పెరుగుతుందనే వాదనను ప్రొఫెసర్ మహలనోబిస్ నిరాకరించారు. ఈ వాదనకు కింది విధంగా సమాధానం చెప్పారు:

"సాధ్యమైనంత హెచ్చుగా ఈ సరుకులను చిన్నపరిశ్రమల ద్వారాను, చేతివృత్తుల ద్వారాను ఉత్పత్తి చేయించాలన్నది ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు "కీలకం"గా వుంది. ఈ విధంగా ఎంత అదనంగా ఈ సరుకులు సప్లయి కాగలవో, ఆ మేరకు భారీ పరిశ్రమలలోను, సాంఘిక సౌకర్యాలలోను (విద్య, ఆరోగ్యం వగైరా) పెట్టుబడులను విస్తృతంగా పెంచుకుంటూ పోవచ్చు. అయితే ఏ కారణంవల్లనైనా కుటీర పరిశ్రమలలోను, చేతి వృత్తులలోను తగినంతగా ఈ సరుకులు సప్లయి కానప్పుడు ఫ్యాక్టరీలతో వీటికి పోటీవుంటుందనే సమస్యే వుండదు. కాగా అవసరమైనమేరకు లోపంగా వున్న నిత్యజీవితావశ్యక వస్తువులను ఫ్యాక్టరీల ద్వారానే, విరివిగా పని చేయించి ఉత్పత్తి చేయించడమనేది ఆ దశలో ఉత్తమమైన విధానం కాగలదు.

నిత్యజీవితావశ్యకవస్తువులలో అవసరమైన వాటిని ఫ్యాక్టరీలద్వారా ఉత్పత్తి చేయించాలని ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తులో సూచన జరిగింది. అయితే వీటి విషయంలో ఫ్యాక్టరీలకు, కుటీర పరిశ్రమలకు మధ్య పోటీ వుండ కూడదని షరతు పెట్టింది. ఆ షరతుకు లోబడి, వస్తువుల ఈ ఉత్పత్తిలో ఫ్యాక్టరీలకు తగిన కోటాలను నిర్దేశించింది.

కుటీర పరిశ్రమలలో తయారైన సరుకులు అమ్ముడు కాకుండా మిగిలిపోగలవనే వాదనను ప్రొఫెసర్ మహలనోబిస్ అంగీకరించలేదు. వాడుక సరుకుల ఉత్పత్తి పెరిగిన కొలదీ, భారీ పరిశ్రమలలోను, సాంఘిక సౌకర్యాలలోను ప్రభుత్వం ఖర్చులు పెరగగలవని, తద్వారా ప్రజల కొనుగోలు శక్తి హెచ్చి, "కన్స్యూమర్ గుడ్సు" గిరాకీ హెచ్చగలదని అన్నారు. ఖరీదు ఎక్కువగావుండే చేనేత వస్త్రాలను పేదవారు ఎలా కొనగలరన్న ప్రశ్నకు ప్రొఫెసర్ మహలనోబిస్ కింది సమాధానాన్ని చెప్పారు:—

"ప్రతి ఒక్కరూ ధరల పెరుగుదలతో పాటు (ఆదాయాలకంటె కొంచెం హెచ్చుగా పెరిగినా సరే) ఆదాయాలుకూడా పెరగాలని కోరతారే కాని, తక్కువ ధరలేవుండి (కొనదగిన సొమ్ము లేకపోయినా) అన్న కూడా తక్కువగానే వుండాలని, లేదా అసలే అక్కర అవసరం లేదని ఎవ్వరూ కోరరు."

పన్నులు: ప్రభుత్వ వ్యవస్థ

దేశ స్థాయిలో వున్న ఆదాయపు వ్యత్యాసాలను తగ్గించడానికి పన్నులను ఒక ఆయుధంగా వినియోగించాలని, పేదలకంటె ధనికులుగా వున్నవారు హెచ్చు పన్నులను చెల్లించాలని అంటూ, జాతీయాభివృద్ధి కార్యక్రమాలకు తగినంత సొమ్మును పేదవర్గాలు కూడా సమకూర్చాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రొఫెసర్ మహలనోబిస్ స్పష్టంచేశారు. పెరిగిన జాతీయాదాయంలో కొంత భాగాన్ని పన్నుల ద్వారాను, ఋణాలద్వారాను సేకరించి జాతీయాభివృద్ధికి పెట్టుబడిగా పెట్టాలని ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తులో సూచన జరిగినట్లు గుర్తుచేశారు. పన్నులను కూడా ఆదాయం మీదకంటె ఖర్చులమీద విధించడం, ప్రత్యక్షపు పన్నులకంటె పరోక్షపు పన్నులు విధించడం యిప్పుడు అమలులో వున్న విధానాల కంటె సముచితమైనది కాగలదని, దానివల్ల రెవిన్యూ కూడా హెచ్చుగా రావడమే కాక, ప్రజల జీవన స్థాయిలో హెచ్చుగా సమానత్వాన్ని సాధించడానికి వీలు కలుగుతుందని తాను వ్యక్తిగతంగా అభిప్రాయ పడుతున్నట్లు చెప్పారు.

పంచవర్ష ప్రణాళికను అమలు జరపడంలో పరిపాలనా వ్యవస్థలోని అసమర్థత ప్రధానమైన అవరోధంగావున్నందున, పరిపాలనా యంత్రంలో "వికేంద్రీకరణ" పద్ధతిని ప్రవేశపెట్టి, బాధ్యతలను నిర్వహించే అధికారులు త్వరితంగా నిర్ణయాలకు వచ్చి చురుకుగా పని జరిపించే ఏర్పాటును చేయవలసివుంటుందని కూడా ప్రొఫెసర్ మహలనోబిస్ నొక్కి వక్కాణించారు.

అక్రమంగాను, అన్యాయంగాను లాభాలు పొందడానికి పెద్ద మొత్తాలను లంచాలుగా ఇచ్చేవారు కొందరు వున్నంతవరకు ప్రభుత్వంలో అవినీతి అనేది వుంటూనే వుంటుందని అంటూ ఆయన యిలా అన్నారు:—"ప్రయివేటు రంగం వల్లనే పబ్లిక్ రంగంలో అవినీతి వున్నది. పబ్లిక్ రంగం వ్యాప్తి చెందిన కొలదీ అవినీతి అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది." నీతి నిజాయితీలతో పనిచేసినవారిని సాంఘికంగా గౌరవించడం, అనేకంగా ప్రోత్సహించడం వల్ల కూడా అవినీతిని తగ్గించవచ్చునని చెప్పారు.

వ్యవసాయ రంగంలో సమష్టి యాజమాన్యాన్ని, చిన్న చిన్న భూఖండాలను ఏకం చేయడాన్ని తాను అంగీకరించగలనని, ఆచార్య వినోబాభావే "గ్రామదాన్" విధానాన్ని తాను సమర్థించగలనని కూడా అంటూ ప్రొఫెసర్ మహలనోబిస్ యిలా అన్నారు:-

"క్రమక్రమంగా పారిశ్రామికాభివృద్ధిని సాధించాలన్నదే ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం. యంత్రాలు వగైరాలు తయారు చేయడానికి తగినంత ఇనుము ఉక్కు దేశంలో లభ్యమైనప్పుడు, నిత్యజీవితావశ్యకమైన వస్తువులను విరివిగా ఉత్పత్తి చేసే యంత్రాల తయారీని ప్రోత్సహించే విధానం అనుసరించబడుతుంది. ఈ విధంగా సాధ్యమైనంత త్వరలో, తక్కువ స్థాయి ఉత్పత్తి నుంచి హెచ్చు స్థాయి ఉత్పత్తిని అందుకోవడం జరుగుతుంది."

న్యూఢిల్లీ, ఆగస్టు 26 — మేజర్ జనరల్ జె. ఎన్. చౌదరి, మేజర్ జనరల్ ఎస్. డి. వర్మ ఈ నెల 20 వ తేదీ ఉదయం ఢిల్లీ నుంచి అమెరికాకు బయలుదేరుతారు. బ్రిటన్‌లో కొంతకాలముండి కామన్‌వెల్త్ దేశాల సేనా ప్రధానుల సమావేశానికి హాజరైన తరువాత, అమెరికా వెళుతున్న భారతసేనా ప్రధాని జనరల్ శ్రీ నగేష్ ను వీరు కలుసుకుంటారు. వీరు సుహృద్భావ పర్యటన నిమిత్తమై అమెరికా వెళుతున్నారు. అమెరికాలో వారు సైన్యశాఖ శిక్షణ సంస్థలను సందర్శిస్తారు. అమెరికా సైనిక శాఖన్నతోద్యోగులను కలుసుకుంటారు.

ఆంధ్రరాష్ట్ర పంచాయతి మహాసభ

విశాఖపటణంలో ప్రారంభం

విశాఖపటణం, ఆగస్టు 27 — ఆంధ్రరాష్ట్ర తృతీయ పంచాయతి మహాసభ నేడు విశాఖపట్టణంలో శ్రీ నరసింహదేవర సత్యనారాయణగారి అధ్యక్షతను ప్రారంభమైంది.

స్థానిక స్వపరిపాలనశాఖామంత్రి డాక్టర్ ఎ. బి. నాగేశ్వరరావుగారు మహాసభను ప్రారంభోత్సవం చేశారు.

మొరాకోలో ప్రశాంతి

గ్రాండ్వాల్ ప్రకటన

పారిస్, ఆగస్టు 28 — మొరాకోలో పరిస్థితి నేడు పూర్తిగా శాంతంగా వుందని, అక్కడ నుంచి నేటిరాత్రి పారిసుకు వచ్చిన ఫ్రెంచి రెసిడెంట్ జనరల్ మున్యూర్ గిల్బర్ట్ గ్రాండ్వాల్ అన్నారు. ఫ్రెంచిప్రధానిముస్యూర్ ఫారేను కలుసుకొనే నిమిత్తం రాబాట్ నుంచి వచ్చిన ముస్యూర్ గ్రాండ్వాల్ బోవ్ జెమల్ సైనిక చర్యలు నేటి సాయంకాలంతో పూర్తి కాగలవని అన్నారు.

మద్రాసు, ఆగస్టు 27 — మహిళా వర్థ (త్యాగరాయనగర్) రెండవ వార్షికోత్సవ సందర్భంగా మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్ నాడార్‌గారు ఆగస్టు 28 వ తేదీ సాయంత్రం 5-30 గంటలకు మహిళా వర్థ కొత్త భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు. శ్రీపతి అళ్వార్ చెట్టిగారు అధ్యక్షత వహిస్తారు.

విశాఖ నౌకా నిర్మాణ కేంద్రం

ప్రథమ ప్రణాళికా లక్ష్యమే సాధించకపోయిందట

న్యూఢిల్లీ, ఆగస్టు 28 — ఇండియన్ యూనియన్ ఉత్పత్తి శాఖామంత్రి శ్రీ కె. సి. రెడ్డి నేడు లోక్ సభలో మిస్టర్ వి. పి. మాథెన్ ప్రశ్నకు సమాధానం చెబుతూ, విశాఖపట్నం నౌకా నిర్మాణ కేంద్రం ప్రథమ పంచవర్ష ప్రణాళిక నౌకాభివృద్ధిని గురించి పేర్కొన్న లక్ష్యాలను పూరించజాలదన్నారు.

ఆర్డరు చేయబడిన మొత్తం 15 ఓడలలో ఐదు 'జల' నమూనా ఓడలను, ఒక మెయిల్ ఫారం నమూనా కొత్త డీజెల్ ఇంజన్ ఓడను విశాఖ నౌకా నిర్మాణకేంద్రం తయారు చేసిందని, ఈ ఆరు ఓడలలోను మూడింటిని అనివార్య కారణాలవల్ల సకాలానికి అందించలేకపోయిందని అన్నారు. తక్కిన వాటిని అందించడంలోను ఆలస్యమౌతుందని అన్నారు.

ఈ ఆలస్యానికి ఫ్రెంచి నిపుణులు కారణమా అని మిస్టర్ మాథెన్ ప్రశ్నించగా, రెండు 'జల' నమూనా ఓడల విషయంలో ఫ్రెంచి నిపుణుల లోపమేమీ లేదని, నౌకా కేంద్రాన్ని స్వాధీనపరచుకొన్నప్పుడు దాని మొదటి యజమానులు క్రమబద్ధంగా పని చేయనందున ఉక్కు సరఫరాలో ఆలస్యం జరిగిందని, రెండు ఓడల ఇంజన్లకు ఆర్డర్లు పంపడంలోను ఆలస్యం జరిగిందని శ్రీ రెడ్డిగారు సమాధానం చెప్పారు.

డీజెల్ ఓడ విషయంలో ఫ్రెంచి వారు తమ తప్పును ఒప్పుకున్నారని శ్రీ రెడ్డిగారు అన్నారు.

విశాఖపట్నంలోని ముగ్గురు ఫ్రెంచి నిపుణుల స్థానంలో ఫ్రెంచి ప్రభుత్వం సలహాపై ఏనమండుగురు నియమించబడ్డారని శ్రీ రెడ్డిగారు ఠమ్మాన్ సింగ్ ప్రశ్నకు సమాధానం చెప్పారు. విశాఖ నౌకా నిర్మాణ కేంద్రం అభివృద్ధి కావలసియున్నదని, ఇంకొకచోట దేశంలో మరొక నౌకా నిర్మాణ కేంద్రం కూడా నెలకొల్పబడనున్నదని అన్నారు.

"ధాన్యానికి కనీసపు ధర మణుగుకు రు 9 లు కావాలి"

ప్రభుత్వం నిర్ణయించిన రు 7 ల ధర రైతులకు గిట్టింపు కాదని ఆచార్య రంగా విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 28—

వడ్ల ధరను నిలబెట్టడానికి, ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నట్లు మణుగుకు ఏడు రూపాయలు కాక, తొమ్మిది రూపాయలను కనీసపు ధరగా నిర్ణయించాలని అఖిలభారత కిసాన్ సమ్మేళన్ (కాంగ్రెసు) అధ్యక్షుడు ఆచార్య రంగా ప్రభుత్వానికి నేడొక విజ్ఞప్తిచేశారు.

ఆచార్య రంగా ప్రకటన పూర్తి పాఠమిది:—

"గోధుమ ఉత్పత్తిదారులకు వలెనే, వరి ఉత్పత్తిదారులకు కూడా రక్షణ కలిగించడానికి, అంటే గోధుమలకు వలెనే బియ్యం ధరలను కూడా నిలబెట్టడానికి నిర్ణయించినందుకు ఇండియా ప్రభుత్వానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇండియాలోని రైతుల హక్కులకోసం కృషి చేస్తున్న మేమంతా వ్యవసాయపు పంటల ధరలను స్థిరీకరింపజేయడం ద్వారా, ధరల ఒడుదుడుకులవల్ల రైతులు నష్టపడకుండా, రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి కలదనే విషయం గుర్తించాలని గత 30 సంవత్సరాలుగా కోరుతూ వస్తున్నాము. కీర్తిశేషులు రఫీ అహ్మద్ కిద్వాయ్ అదృష్టవశాత్తు, కంట్రోల్సు బాధలనుంచి, లాభదాయకం కాని ధరలతో అనుసరిస్తున్న ధాన్య సేకరణ విధానం నుంచి రైతులకు విముక్తిని కలిగిస్తూనే, ధరలను నిలబెట్టడంలో కూడా వున్న బాధ్యతను కేంద్ర ప్రభుత్వ-చేత ధైర్యంగా అంగీకరింపజేశారు. అయితే, ఈ రక్షణను గోధుమ ఉత్పత్తిదారులకు మాత్రమే ఆయన ముందుగా యివ్వగలిగారు. ఇంతలో దురదృష్ట దేవత ఆయనను హఠాత్తుగా మన నుంచి మాయంచేసింది. ఆయన వేసిన నమూనా ప్రాతిపదికలతో, ఆహార శాఖలో ఆయన వారసుడుగా వచ్చిన శ్రీ కిద్వాయ్ శిష్యుడు శ్రీ ఎ. పి. జైన్, బియ్యానికి కనీసపు ధరను నిన్ననే నిర్ణయించారు. దానిధర అంతకు తగ్గినప్పుడు, కేంద్రం కొంతను రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్‌లో బియ్యం కొనడానికి అవకాశాన్ని కలిగించినందుకు సంతోషం."

"కాని ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరకు నా నిరసనను ప్రకటించక తప్పదు. మార్కెట్‌లో పెద్దధర మణుగుకు 15 రూపాయలనుంచి 20 రూపాయల వరకు వున్నప్పుడు, మణుగుకు (83 సౌనులు) ఏడు రూపాయల ధరకు మాత్రమే రైతులు ధాన్యాన్ని అమ్మితీరాలని ఆనాడు కోరిన ప్రభుత్వమే, ఈనాడు మణుగుకు ఏడు రూపాయలు హెచ్చిన (అంటే నూటికి 30 రూపాయలు తక్కువగా) ధరను నిలబెట్టాలని చూస్తున్నది. ... రైతులకు యిది ఏ మాత్రం న్యాయం కాదు. రైతులు చేయువలసిన ప్రయత్నం 1951 నుంచి కూడా ... మణుగుకు తొమ్మిది రూపాయల ధర ... తెలుస్తున్నది. ఈ విధంగా ... వ్యవసాయం చేసేటట్లుగా వుంచడం ప్రభుత్వానికి న్యాయం కాదు. రైతులు వ్యవసాయానికి తగిన ఫలితాన్ని పొందడానికి అనువుగా ఎప్పుడు కనీసపు ధరను మణుగుకు తొమ్మిది రూపాయలుగా నిర్ణయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నాను."

ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్

నవంబర్‌లో మరల దక్షిణ భారతీయ యాత్ర

న్యూఢిల్లీ, ఆగస్టు 26 — ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ వచ్చే నవంబర్ నెల ప్రారంభంలో మరొకమారు మద్రాసుసహా దక్షిణ భారతంలో అతి ముఖ్యమైన యాత్ర సాగిస్తారని తెలుస్తున్నది.

ఈ యాత్రలో పేర్కొనదగిన విశేషం ప్రెసిడెంట్ ప్రసాద్ ముస్లిములు అత్యధికంగా వున్న లక్కదీవులలో మూడు రోజులపాటు గడపడం.

డాక్టర్ ప్రసాద్ నవంబర్ 8 వ తేదీన ఢిల్లీనుంచి మద్రాసుకు విమానంమీద వస్తారు. అక్కడి నుంచి ... విశ్వపరిషత్ కు అధ్యక్షత వహించడానికి తిరుపతికి బయలుదేరుతారు. ఈ పరిషత్‌లో భారతదేశం అన్ని ప్రాంతాల పండితులు విదేశాల ప్రాచ్యపండితులు పాల్గొంటారు. ఈ పరిషత్ పెట్టిన నాలుగు సంవత్సరాలుగా ప్రతిసంవత్సరం ప్రెసిడెంట్ తప్పక దీని వార్షికోత్సవాలకు హాజరవుతున్నారు.

తిరుపతినుంచి మద్రాసుకు తిరిగి వచ్చి మూడు నాలుగు రోజులు మద్రాసులో గడుపుతారు. పెక్కు కార్యకలాపాలలో పాల్గొంటారు. దేశంలో-ముఖ్యంగా దక్షిణ భారతంలో హిందీ వ్యాప్తిని గురించి పరిశీలించడానికి దక్షిణ భారత హిందీ ప్రచార సభను చూస్తారు.

ప్రెసిడెంట్ ప్రసాద్ మద్రాసులో వున్నప్పుడు మాజీ గవర్నర్-జనరల్ శ్రీ రాజగోపాలాచారి ఆయనతో సంభాషిస్తారు.

మద్రాసు నుంచి ప్రెసిడెంట్ కోజికోడ్‌కు, పశ్చిమ కోస్తాలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళి, అక్కడనుంచి లక్కదీవులకు బయలుదేరుతారు.

హాంగ్‌కాంగ్, ఆగస్టు 27 — ఉద్యోగం నుంచి విరమించుకొన్న చైనీస్ నేషనలిస్ట్ సేనాని జనరల్ యు వింగ్, మరొక చైనీయుడు నేటి ఉదయం యిక్కడ జరిగిన ఒక సంఘటనలో కాల్చి చంపివేయబడ్డారు.

పోలీసులు సాయుధులైన యిద్దరు చైనీయుల కోసం హాంగ్‌కాంగ్‌లోను, హాంగ్‌కాంగ్ చైనా సరిహద్దులోను గాలిస్తున్నారు.

జనరల్ యు, వింగ్, చైనా సరిహద్దులో కమ్యూనిస్టు చైనా సేనలకు చికాకు కలిగించిన చైనీస్ నేషనలిస్ట్ గెరిల్లాల నాయకుడు జనరల్ లియుకి సహాయకుడు.

మొరాకోలో అట్లాంటిక్ సంధి రాజ్యాల దళాల వినియోగం

అరబ్ రాజ్యాలు 'శత్రుచర్య'గా పరిగణింపగలవని అమెరికాకు ఈజిప్టు హెచ్చరిక

కయిరో, ఆగస్టు 28 — మొరాకోలో ... అట్లాంటిక్ రక్షణ వ్యవస్థ సైన్యానికి చెందిన దళాలను, ఆయుధాలను ఫ్రాన్సు ప్రయోగిస్తున్నదని, దానిని అరబ్ రాజ్యాలు 'శత్రుచర్య'గా పరిగణిస్తున్నవని ఈజిప్టు ప్రధాని కల్నల్ నాజర్ ఇచ్చటి అమెరికన్ రాయబారి మిస్టర్ హెన్రీ బైరోడేకు తెలియపరచారు.

ఈ విషయాన్ని ... చేసిన ఈజిప్టు ప్రభుత్వ ప్రతినిధి మొరాకోలో ... పరిణామాలవల్ల, అక్కడి అరబ్బుల ... జరుగుతున్న దౌర్జన్య ప్రయోగం పట్ల ఈజిప్టు ఆందోళన చెందుతున్నట్లు కూడా ప్రధాని నాజర్ అమెరికా రాయబారికి తెలియజేసినట్లు వివరించారు.

కల్నల్ నాజర్ నిన్న మిస్టర్ బైరోడేను కలుసుకొని మొరాకో పరిస్థితిపై ఈజిప్టు ఆందోళనను అమెరికా ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా ఆయనను కోరారు.

మిస్టర్ బైరోడే నేటి రాత్రి ఈజిప్టు ప్రధాని ... కలుసుకొని, గాజా ప్రాంతంలో పరిస్థితి క్రమంగా విషమాతివిషమ రూపం వహిస్తున్నందుకు అమెరికా మిక్కిలి ఆందోళన చెందుతున్నట్లు ఆయనకు తెలియపరిచినట్లు తెలుస్తున్నది.

అరబ్-ఇజ్రాయిలీ సరిహద్దుల రక్షణకు హామీల నివ్వడానికి ... సందర్భాల్లో ... అమెరికా సంసిద్ధంగా వున్న దంటూ మిస్టర్ డల్లెస్ చేసిన ప్రకటన ప్రతిని మిస్టర్ బైరోడే నేటిరాత్రి సమావేశంలో ప్రధాని నాజర్ కు సమర్పించునట్లు ఒక అమెరికన్ రాయబారి కార్యాలయ ప్రతినిధి పేర్కొన్నారు.

ఈజిప్టులోని బ్రిటిష్ రాయబారి సర్ హంఫ్రీ ట్రెవల్యాన్, అమెరికా రాయబారి మిస్టర్ బైరోడే, ఫ్రెంచి రాయబారి ముస్యూర్ ఆర్మాండ్ డూ చైలా నేడిక్కడ సమావేశమై గాజా ప్రాంతంలో పరిస్థితిని గురించి చర్చించారు. అరబ్-ఇజ్రాయిల్ సరిహద్దుల రక్షణకు హామీ ఇస్తూ 1950 లో త్రైపాక్షిక ప్రకటన చేసిన దేశాల ప్రతినిధుల హోదాలో ఈ చర్చలు జరిపారు.

ఆంధ్రప్రభ — వివిధ వ్యాసానుబంధం

గోవాలో బుడతకీచుల హత్యాకాండ అంతర్జాతీయ ధర్మాలకు విరుద్ధం

శ్రీ జె. ఎన్. సహానీ

ప్రధాని నెహ్రూ పోర్చుగీసు సైనికులు, సాయుధ పోలీసులు భారతీయ సత్యాగ్రహుల పైజరిపిన కిరాతక చర్యను నిరసించారు. అది అమానుషమైన, అనాగరికమైన కృత్యమని ఆయన గర్హించారు. కాని, భారత భూభాగాన్ని ఆక్రమించివున్న ఒక విదేశీ ప్రభుత్వం తన పెత్తనాన్ని నిలబెట్టుకోడానికి జరిపే దారుణమైన హత్యాకాండకు భారతీయపౌరులు బలికాకుండా నివారించడానికి ఇండియా ప్రభుత్వం ఏమిచెయ్యదలచిందో ఆయన ఇదమిత్థంగా ప్రకటించలేదు.

ఇండియానుంచి బ్రిటిష్‌వారి నిష్క్రమణ అనంతరం భారతావనిపై చిన్న చిన్న భూభాగాలలో యూరోపియన్ దేశాలు తమ పెత్తనాన్ని కొనసాగించడం అసమంజసీయం. ఒకవేళ అట్టి పెత్తనాన్ని చెలాయించదలచుకుంటే అది కేవలం ఒక్క బలప్రయోగం వల్లనే సాధ్యం.

ఫ్రెంచివారు పరిస్థితులలో కలిగిన పరిణామాలను గుర్తించారు. కాబట్టి, తమ ఆక్రమిత స్థావరాలనుంచి ఆలస్యంగానే అయినప్పటికీ మర్యాదగా వైదొలగారు. పోతే, పోర్చుగీసువారు పరభూభాగాన్ని దాస్యంలో వుంచడమే కాక, దానిపై తమ పెత్తనాన్ని నిలబెట్టుకోడానికి యత్నించడంలో కూడా అంతర్జాతీయ ధర్మాలలోను, సంబంధాలలోను ఒక అపూర్వమైన పట్టాన్ని సృష్టించారు.

బహుశా గోవాను పరిపాలిస్తున్నవారు [illegible] ఇంకా పోటుగాళ్ళ యుగమింకా గతించలేదన్న భ్రాంతిలోనే మెలగుతూ వున్నారేమో! సైనిక బలంతో తను, తన తాతముత్తాలు గత నాలుగు శతాబ్దాలుగా దాస్యశృంఖలాబద్ధులైన గోవనుల ప్రాణాలతో చెలగాటాలాడినట్లే దాస్యవిముక్తులైన భారతీయుల జీవితాలతో కూడా అంతే వేడ్కగానే వ్యవహరించగలమని పోర్చుగీసువారు భావిస్తున్నారేమో!

పోర్చుగీసువారి చర్య అనాగరికమైనదని, అత్యంత క్రూరమైనదని ప్రధాని నెహ్రూ ప్రకటించారు. నిజంగా అవి పోర్చుగీసువారి చర్య గురించి ప్రధాని సహనంతో చెప్పిన మాటలే. వాస్తవంగా అట్టి ఘాతుకచర్య [illegible] జరిపినట్టి పోర్చుగీసువారు శాంతియుతులు, నిరాయుధులు అయిన భారతీయ సత్యాగ్రహులపై విచ్చలవిడిగా రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. అటి చర్య అంతర్జాతీయ న్యాయసూత్రాలకు, నీతి, మర్యాదలకు పూర్తిగా విరుద్ధం.

సత్యాగ్రహుల ప్రతిపత్తి

భారత స్వాతంత్ర్య దినోత్సవంనాడు పోర్చుగీసు సైనికుల హత్యాకాండకు బలి అయిన వ్యక్తుల ప్రతిపత్తి ఏమిటో పరిశీలిద్దాము.

వారు భారత పౌరులు. పోర్చుగీసువారు అధికారం చెలాయిస్తున్న భూభాగంలోకి ఆ వ్యక్తులు అక్రమంగా ప్రవేశించారు. వారు చట్ట విరుద్ధంగా చేసిన చర్య అల్లా అదొక్కటే. నిరాయుధులు. నేరాలు చేయాలనే ఉద్దేశమూ వారికి లేదు. వారు నిరాయుధులుగా హింసగాని, ఇతర నేరాలుగాని చేసే ఉద్దేశం లేకుండా ప్రవేశించినంత వరకు వారిని ఇతరుల భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులుగానే పరిగణించడం న్యాయం. వారిని అరెస్టుచేసి, అక్రమ ప్రవేశ నేరారోపణ జరిపి విచారించవచ్చు. లేదా, పోర్చుగీసు భూభాగంనుంచి బయటకు పంపివేయవచ్చు. ఇండియా, పోర్చుగల్ దేశాల మధ్య యుద్ధపరిస్థితిలేనంత కాలం, అనగా ఆ ఉభయ దేశాలమధ్య శాంతి పూర్వకమైన సంబంధాలే కొనసాగినంతకాలం—ఆ రెండు దేశాలలో ఏఒక్కటీ రెండవదేశ పౌరులపై—వారు చట్టవిరుద్ధమైన చర్యలను జరిపినప్పటికీ—హింసను ప్రయోగించజాలదు. ఒకవేళ యుద్ధపరిస్థితి సంభవించినా పౌరులపై హింసాప్రయోగం అసమంజసీయం.

ఆ విషయం హేగ్ ఒడంబడిక (1907) లోని రెండవ సూత్రంలో స్పష్టంగా పేర్కొనబడింది. దాని ప్రకారం యుద్ధరంగంలోవున్న ఒక దేశానికి చెందిన సాయుధబలాలు అక్రమంగా తటస్థభూభాగంలోకి చొచ్చుకొనివెళ్ళినప్పుడు ఆ తటస్థ దేశం ఆ బలాలపై హింస జరపడానికి హక్కులేదు. అటి పరిస్థితులలో తన భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన సాయుధ బలాలనుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవచ్చు. ఆ బలాలను ఒక నిర్ణీతమైన ప్రాంతంలో వుంచడంగాని చేయవచ్చు. ఆయుధాలను స్వాధీనం చేయడంలో గాని, నిర్ణీతమైన ప్రాంతంలో వుంచడంలో గాని సాయుధ బలాలు ప్రతిఘటించిన సందర్భంలో తటస్థ దేశం హింసను ప్రయోగించవచ్చు.

యుద్ధరంగంలో కూడా ఒక సర్వస్వతంత్ర దేశం హింసను ప్రయోగించడానికి కొన్ని పరిమితులు నిర్ణయించబడ్డాయి. 1776 వ సంవత్సరంలోనే యుద్ధంలో కూడా నైతిక పరిమితులకు లోబడే హింసాప్రయోగం జరపాలని ప్రఖ్యాత న్యాయశాస్త్రవేత్త గ్రోషియస్ నిర్ణయించాడు. క్రమేణా నైతిక పరిమితులే న్యాయసూత్రాలుగా పరిణమించాయి. అంతర్జాతీయ న్యాయశాస్త్రానికి ఆ సూత్రాలే మూలాధారాలు.

న్యాయశాస్త్రమంతా నైతిక సూత్రాలపైనే ఆధారపడి వుందని గ్రోషియస్ సూచించాడు. ప్రభుత్వాన్ని ఆయన మంచి చెడ్డలను నిర్ణయించ శక్తిగల వ్యక్తిగా నిర్వచించాడు.

యుద్ధరంగంలో హింస

ఆ సూత్రాన్ని విపులీకరిస్తూ ప్రొఫెసర్ హాలీ తను రచించిన "ట్రీటైజ్ ఆన్ ఇంటర్నేషనల్ లా" అన్న గ్రంథంలో యిలా పేర్కొన్నాడు:

నైతిక సూత్రాలకు విరుద్ధంగా యుద్ధ సమయంలో హింస ప్రయోగించబడిందన్న విషయాన్ని నిరూపించగల ఒక్క సంఘటన కూడా ఆధునిక యూరప్ చరిత్రలో కనిపించదు. కాబట్టి, హింసను ప్రయోగించడం ప్రభుత్వ స్వభావాన్నిబట్టి వుండగలదు. ప్రభుత్వం మంచిచెడ్డలను గుర్తెరుగ శక్తిగల వ్యక్తులకు ప్రతినిధి కాబట్టి అక్రమంగా విస్తారంగా హింసజరపడం మానవధర్మాలకు పూర్తిగా విరుద్ధమన్న విషయం సర్వాంగీకారమైన సూత్రం. యుద్ధరంగంలో కూడా అట్టి హింసాకాండ మానవధర్మానికి విరుద్ధం.

1776 తర్వాత అంతర్జాతీయ సంబంధాలను మానవధర్మాలకు అనుగుణంగా నెలకొల్పుకోడానికి శాసనాలు, ఒడంబడికలు, మానవహక్కుల నిర్వచనం మున్నగు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. నేడు అంతర్జాతీయ వ్యవహారాలకు యుద్ధరంగంలోకూడా మానవధర్మాలకు అనుగుణంగానే హింస జరపాలనడం ప్రాతిపదికగా కలదు. ఎటువంటి పరిస్థితులలో కూడా అకారణంగా, దారుణంగా హింస జరపడం మానవధర్మాలను ఉల్లంఘించడమే.

పార్లమెంటులో ప్రధాని నెహ్రూ ప్రకటించిన విషయాలనుబట్టి, పత్రికలలోవచ్చిన వార్తలనుబట్టి సత్యాగ్రహులు నిస్సందేహంగా నిరాయుధులు, శాంతియుతులు కూడా. నిరాయుధులైన సత్యాగ్రహులు రాజకీయ లక్ష్యసాధనకు శాంతియుతంగా గోవా భూభాగంలో ప్రవేశించారు. అహింసాయుతంగా అన్యమైన ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించారు. సత్యాగ్రహులు చేసిన నేరం అదొక్కటే. ఆ నేరానికి అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం సత్యాగ్రహులను అరెస్టు చేయవచ్చు; లేదా బయటకు పంపి వేయవచ్చు.

అయితే, పోర్చుగీసువారు దానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లు లభ్యమైన సాక్ష్యాన్నిబట్టి తెలుస్తున్నది. శాంతియుతంగా తమ అధీనంలోని భూభాగంలోకి ప్రవేశించినందుకు సత్యాగ్రహులను కనుచూపుమేరలోనే కసిదీరగా కాల్చివేయడానికి పోర్చుగీసు అధికారులు నిశ్చయించారు. పోర్చుగీసువారి చర్య అంతర్జాతీయ ధర్మాలకు పూర్తిగా విరుద్ధం. బుడతకీచులు అంతర్జాతీయ న్యాయసూత్రాలను బుద్ధిపూర్వకంగా ఉల్లంఘించారు.

ప్రధాని నెహ్రూ ప్రకటించినట్టుగా పోర్చుగీసు అధికారులు కాల్పులు జరపడానికి కుట్ర చేయడమేకాక ఆ కాల్పులను అతిక్రూరంగా, నిష్కారణంగా, దారుణంగా జరిపారు. పోర్చుగీసు సైనికులు, పోలీసులు సత్యాగ్రహుల ప్రాణాలతో ఆటలాడుతున్నట్టుగా ప్రవర్తించారు. నిరాయుధులైన మానవులను హత్య జరపడం ఒక ఆటగా భావించారు.

భారత పౌరులు పోర్చుగీసు భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత వారుకూడా భారత పౌరులే నన్న విషయం మనం మరువరాదు. ఇండియా, పోర్చుగల్ దేశాలు యుద్ధరంగంలో లేవు. అక్రమంగా ఇతరుల భూభాగంలోకి ప్రవేశించిన వ్యక్తులపై తీసుకొనతగు చర్యలనే సత్యాగ్రహులపై కూడా తీసుకొనడం చట్టసమ్మతం. కాని, పోర్చుగీసువారు సత్యాగ్రహులపై దారుణమైన హత్యాకాండ జరిపారు. యుద్ధరంగంలో కూడా అట్టి హింసాకాండ మానవ ధర్మాలకు విరుద్ధం.

గోవాలో దారుణమైన సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు వ్యక్తులకే సంబంధించినటివి. కాని, అది రెండు ప్రభుత్వాల మధ్య సమస్యగా రూపొందింది. ఇండియా ప్రభుత్వం వెంటనే తగు చర్యలను తీసుకొనవలసిన పరిస్థితి ఏర్పడింది. గోవా విమోచనోద్యమం మంచి చెడ్డలు ఎలా వున్నప్పటికీ నిరాయుధులైన భారత పౌరులపై దారుణమైన, అమానుషమైన హత్యాకాండ జరపబడింది. పోర్చుగీసు అధికారులు తాము బుద్ధిపూర్వకంగా జరిపిన కార్యాలకు సంజాయిషీ చెప్పుకొనవలసిన అవసరం కలిగింది.

గోవానుంచి వైదొలగాలని పోర్చుగీసు సామ్రాజ్యవాదులను కోరడంలో ఇండియా వాదం చాల న్యాయమైనటిది. అంతేకాక, అంతర్జాతీయ న్యాయసూత్రాలకు, మానవ ధర్మాలకు పూర్తిగా విరుద్ధంగా పోర్చుగీసు అధికారులు జరిపిన కిరాతక చర్యలను ప్రపంచం దృష్టికి తేవడంతో ఇండియా వాదానికి మరింత బలం చేకూరింది. భారతావనినుంచి నిష్క్రమించాలని పోర్చుగీసు సామ్రాజ్యవాదులను కోరడానికి బలవత్తరమైన కారణాలు ఏర్పడ్డాయి.

పోర్చుగీసు సామ్రాజ్యవాదులు అన్యాయమైన, క్రూరమైన కిరాతక చర్యలను జరిపినందుకు అంతర్జాతీయ న్యాయసూత్రాలను అనుసరించి వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలను ఏ రూపంలో తీసుకొనడానికి వీలుందో మనం విచారించవలసి వుంది.

ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం తీసుకొనవలసిన చర్యల విషయమై బ్రిగ్స్ రచించిన "దిలా ఆఫ్ నేషన్స్"లో కొన్ని సూచనలు యివ్వబడ్డాయి. అందులో తన ప్రజలపై నిష్కారణంగా, అన్యాయంగా హింసాకాండ జరపబడిన సందర్భంలో ఏ ప్రభుత్వమైనా రాయబారవర్గాలద్వారా ఆ హింసను జరిపిన దేశంనుంచి నష్టపరిహారాన్ని కోరవచ్చు. భవిష్యత్తులో అటువంటి చర్యలను జరుగనివ్వకుండా నివారించడానికి ఆ దేశంనుంచి హామీలను అడుగవచ్చు. లేదా అంతర్జాతీయ సంస్థలకు ఈ విషయాన్ని ఫిర్యాదుచెయ్యవచ్చు.

ఆ విధానం విఫలమైతే అన్యాయం పొందిన ప్రభుత్వం యుద్ధానికి దిగడానికి సంసిద్ధం కాకపోయిన పక్షంలో కొన్ని ప్రత్యక్షచర్యలకు ఉద్యమించవచ్చు. ప్రతీకారచర్యలను జరపడం, శాంతియుతంగా దిగ్బంధంచేయడం, తనకు నష్టంకలిగించిన దేశానికి చెందిన అంతరంగిక వ్యవహారాలలో జోక్యం కల్పించుకొనడం—ఇవే ఆ సాధనాలు.

ప్రతీకార చర్యలు ద్వివిధాలు. అందులో ఒకరకం ప్రతీకార చర్యలు చట్టసమ్మతమైనవే కావు. అవి శత్రువుపై పగదీర్చుకోడానికి జరిపే చర్యలు కాగలవు. పగదీర్చుకోడానికి అధోమార్గమే. నిర్బంధకరమైన చర్యలు తీసుకోడం రెండవ ప్రతీకార సాధనం. అయితే, యుద్ధ పరిస్థితులను సృష్టించడానికి అవి జరుపకూడదు. అంతర్జాతీయ న్యాయసూత్రాలకు భిన్నంగా జరిపిన చర్యలకు నష్టపరిహారాన్ని పొందడానికైతేనేమి, అటువంటి సంఘటనలు తిరిగి జరగకుండా నివారించడానికైతేనేమి అటి ప్రతీకార చర్యలు జరపవచ్చు. శాంతియుతంగా దిగ్బంధం జరపడం, సైనిక ప్రదర్శనాలు నిర్వహించడం, ప్రతీకార చర్యలు జరపబడగలవని శత్రుదేశానికి హెచ్చరించడం, ఆర్థిక నిర్బంధాలను తీసుకోడం, అవసరమైతే భూభాగాన్ని ఆక్రమించడం—ఇవి ప్రతీకార చర్యలు.

అంతర్జాతీయ సంస్థల ద్వారా మానవ ధర్మాలను ఉల్లంఘించిన దేశంపై తగు చర్యలను తీసుకోడం ద్వారా కేసు పరిష్కారం కాని పక్షంలోనే, అంతర్జాతీయ సంస్థల ద్వారా పరిష్కార ప్రయత్నాలు విఫలమైనప్పుడే అన్యాయానికి గురియైన దేశం ప్రతీకార చర్యలకు దిగవచ్చు.

అందువేత గోవా విషయంలో ఇండియా వాదం చాల బలమైనటిది. పోర్చుగీసు ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు, మానవ ధర్మాలకు విరుద్ధమైన చర్యలను జరిపింది. అటువంటి చర్యలను పోర్చుగీసు సామ్రాజ్యవాదులు గోవా విముక్తి సాధించబడని పక్షంలో ముందు కూడా జరిపే ప్రమాదం కలదు. గోవా భూభాగంపై విదేశీ ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తున్నంత కాలం అటి ప్రమాదం లేకపోలేదు. అందువేత మానవ ధర్మాలకు విరుద్ధంగా హింసాకాండ జరిపిన పోర్చుగీసు సామ్రాజ్యవాదులపై అంతర్జాతీయ సంస్థల ద్వారా తగు చర్యలను తీసుకోడానికి ఇండియా ప్రయత్నించడం అవసరం.

గోవా ఉద్యమంలో అసువులు బాసిన సత్యాగ్రహి శ్రీ సూరి సీతారాముని అస్థికలను నిజామాబాదుకు గొనిపోతుండగా గుంతకల్లు స్టేషన్‌లో పంచాయతీబోర్డు అధ్యక్షులు మునిసిపల్ కౌన్సిలర్లు, తదితరులు స్వాగతమిచ్చారు. తిలకుతెట్టున్న వారు ఏదారి అజీజ్ ఖాన్

నాగపూర్, ఆగస్టు 26 — రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపారం మీద ఒక షరతుతో అమ్మకం పన్ను రద్దుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.

ఏ రాష్ట్రమైతే తనకు ఆ సౌకర్యం కలిగిస్తుందో ఆ రాష్ట్రానికి తాను ఆ సౌకర్యాన్ని కలిగించాలన్నదే ఆ షరతు.

రాష్ట్రాల మధ్య జరిగే వర్తక వ్యాపారాలపై అమ్మకం పన్నును రద్దుచేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించిన సంగతి పాఠకులకు విదితమే.

గజదొంగ మాన్‌సింగ్

ఇంచుమించు పై సంవత్సరాలుగా నాలుగు రాష్ట్రాల — మధ్యభారత్, రాజస్థాన్, వింధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల — పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ, దోపిడీలు మున్నగు దుష్కృత్యాలు చేస్తూ ప్రజల ఆగ్రహానికి పాత్రుడైన మధ్యభారత్ గజదొంగల ముఠానాయకుడు మాన్‌సింగ్ ఆగస్టు 25 వ తేదీ రాత్రి పోలీసులతో జరిగిన పోరాటంలో తూటా తగిలి పడిపోవడంతో ఈ నాలుగు రాష్ట్రాలవారు గుండెమీద చేయివేసుకుని నిద్రపోయారు.

మాన్‌సింగ్ ముఠాకు పోలీసులకు భిండ్ పట్టణానికి మూడుమైళ్ళలో వున్న కాకేపురా గ్రామంవద్ద పోరాటం జరిగింది. 20 నిముషాలపాటు జరిగిన తుపాకీ యుద్ధంలో మాన్‌సింగ్ కాల్చివేయబడ్డాడు. పోలీసులలో ఒక్కరు మరణించారు; ముగ్గురు నలుగురికి గాయాలు తగిలాయి.

మాన్‌సింగ్ కళేబరం భిండ్ సివిల్ ఆస్పత్రిలో బలమైన పోలీసు బందోబస్తుతో వుంచబడివుంది. దీనిని పరిసర గ్రామాలవారు 40 వేలమంది చూశారట.

మాన్‌సింగ్‌చే ఒకప్పుడు నిర్బంధించబడినవారు, అపహరించబడినవారు వచ్చి, శవం అతనిదేనని గుర్తుపట్టారు.

మధ్యభారత్ ముఖ్యమంత్రి శ్రీ తఖత్‌మల్ జైన్, హోంశాఖామంత్రి శ్రీ నరసింగ్‌రావ్ దీక్షిత్ ఇండోర్ నుంచి భిండ్ వెళ్ళి శవాన్ని చూశారు.

మాన్‌సింగ్ మరణవార్తను మధ్యభారత్ హోంశాఖామంత్రి శ్రీ నరసింగ్‌రావ్ దీక్షిత్ భారత ప్రధాని పండిట్ నెహ్రూకు, ఇండియన్‌యూనియన్ హోంశాఖామంత్రి పండిట్ గోవిందవల్లభ్ పంతుకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సంపూర్ణానందకు, కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ దేబర్‌కు టెలిఫోన్‌లో తెలియజేయగా వారు సంతోషం ప్రకటించారు.

మాన్‌సింగ్ అన్న నవాబ్‌సింగ్ కూడా నిన్నటి సంఘటనలోనే మరణించాడట. కాని అతని దేహం దొరకలేదు.

"ఇండియా రాబిన్ హుడ్" అనే పేరు పొందిన మాన్‌సింగ్ వయసు, 65 సంవత్సరాలు. నాలుగు రాష్ట్రాలు — మధ్యభారత్, రాజస్థాన్, వింధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లను ముప్పతిప్పలు పెట్టిన మాన్‌సింగ్ తన ముఠాలో [illegible]. ఇతడు 20 సంవత్సరాలు పోలీసులకు పట్టుబడకుండా అడవుల్లో వుంటున్నాడు.

మాన్‌సింగ్ ముఠా ఈ నాలుగు రాష్ట్రాలలోను 150 హత్యలను, 1,000 దోపిడీలను చేసింది.

మాన్‌సింగ్‌ను పట్టుకున్నవారికి 15,000 రూపాయల బహుమానం ప్రకటించబడింది.

మాన్‌సింగ్ ఆగ్రా జిల్లా, ఖేరారాథోర్ గ్రామవాసి. [illegible]. ఇతనికి 20 సంవత్సరాల క్రితం ఆ ఊరిలోని ఒక బ్రాహ్మణ కుటుంబంతో పోట్లాటవచ్చిందని, ఆ కుటుంబానికి చెందిన పెద్దను మాన్‌సింగ్ హత్యచేసేటంతవరకు ఈ పోట్లాట పెరిగిందని, తర్వాత ఇతడు పోలీసులనుంచి తప్పించుకోవడానికి అడవులకు పరుగెత్తాడని చెపుతారు. మాన్‌సింగు అప్పటి వరకు ఆ బ్రాహ్మణ కుటుంబంపై కసితీర్చుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఆ కుటుంబంలో మిగిలిన శ్రీ [illegible] అనే వ్యక్తిని కూడా హత్యచేశాడు.

మధ్యభారత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు మాన్‌సింగ్ ముఠాను హతమార్చడానికి కోటి రూపాయలకు తక్కువ కాకుండా ఖర్చుపెట్టాయి. కాని వీటి ప్రయత్నం ఆగస్టునెల 25 వ తేదీవరకు సఫలం కాలేదు.

దోపిడీ దొంగలను అరికట్టడానికి మధ్యభారత్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు 1952 సెప్టెంబర్‌లో జాయింట్ కమాండును ఏర్పాటు చేశాయి. ప్రభుత్వాలు ఇంత జాగ్రత్త పడినా మాన్‌సింగ్ ఆ ప్రాంతంలో జరిగిన పెళ్ళిళ్ళకు, ఇతర ముఖ్యమైన ప్రయోజనాలకు [illegible] హాజరవుతూనే వుండేవాడట. కాని, పోలీసులు పట్టుకోలేకపోయినారు.

గడచిన ఫిబ్రవరి నెలనుంచి మాన్‌సింగ్ ముఠా తన దౌర్జన్యాలు ప్రారంభించాడు. కాని ఈ చర్యలను జాలౌన్‌లో, భిండ్ జిల్లాలోని దుర్గమప్రదేశం దాటి వచ్చేవాడు కాదు.

గడచిన ఫిబ్రవరి 26 వ తేదీన 50 మంది తన నమ్మిన బంటులతో తప్పించుకుని రాజస్థాన్‌లోకి పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని, సరిహద్దుపోలీసు కానిస్టేబుళ్ళు కాల్పులు సాగించడంతో వెనక్కు తగ్గవలసివచ్చింది.

1951 నుంచి ఇంతవరకు సంవత్సరన్నరలోను పోలీసులకు, మాన్‌సింగ్ ముఠాకు [illegible] వరకు పోరాటాలు జరిగాయి. వీటిలో మాన్‌సింగ్ ముఠావారు 30 మంది మరణించారు.

త్వరలోనే పోర్చుగల్‌కు వెలి

రచన — అనైరిన్ బెవన్

బలప్రయోగానికి దిగకూడదని తీర్మానించుకొన్నంత మాత్రాన ప్రపంచంలో శాంతి యేర్పడదు. ఆ తీర్మానం నిజమైన శాంతి ప్రియత్వంతో జరిగినప్పుడే అది సిద్ధిస్తుంది.

కాని ఉద్రిక్త పరిస్థితిని తగ్గించడానికి ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నమంతా ఒక విధమైన భయంవల్ల సాగుతున్నటిదే. బలప్రయోగంవల్ల కలిగే విపరీత పరిణామాలను తలచుకోగా యేర్పడిన భయమిది.

ఇది కేవలం వ్యతిరేక పంథా. బలీయమైన దేశాలు మాత్రమే — పరస్పరం [illegible] గల శక్తి సామర్థ్యాలుకల దేశాలు మాత్రమే విధిలేక పాటించే సంయమ మిది.

ఈ దేశాలు పరస్పరం సంప్రతింపుల ద్వారా పరిష్కరించుకోలేని సమస్యలు, ప్రస్తుతానికి అయినా అలా అపరిష్కృతంగా వుండిపోవలసిందే. కాని ఈ పరిస్థితి చాలా అసంతృప్తికరంగా వుంటుంది. బలప్రయోగానికి ప్రత్యామ్నాయంగా యితరమార్గాలను అనుసరించకపోతే వివిధ దేశాల మధ్య పరిస్థితులు యథాతథంగానే వుండిపోయే ప్రమాదమున్నది. అలా వుండిపోయే పరిస్థితులలో అసంతృప్తికరమైన లక్షణాలు అనేకం వుండవచ్చు.

ఉదాహరణకు వలస పాలన విషయమే తీసికొందాం. పరంపరానుగతంగా ఇంపీరియల్ స్థావరాలు కలిగివున్న కొన్ని దేశాలు, అగ్రరాజ్యాలు యిప్పుడు అవలంబిస్తున్న నూతన విధానాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోడానికి వేగిరపడుతున్నాయి.

తమ పూర్వ ప్రాబల్యంవల్ల తమకు సంక్రమించిన స్థావరాలను బిగపట్టి వుంచుకోడానికి ఇందువల్ల వీలుకలుగుతుందని వారు గ్రహించారు.

ప్రస్తుత పరిస్థితి యథాతథంగా కొనసాగితే వారికి చాలు. నిజానికి, హైడ్రోజన్ బాంబు మూలంగా, యుద్ధమంటే హడలిపోతూ, అందరు అస్త్రసన్యాసం చేస్తున్నందుకు తాము పొందుతున్న ఆనందాన్ని వారు ప్రకటిస్తూనే వున్నారు. బలప్రయోగానికి ఆస్కారం లేనప్పుడు, వలస స్థావరాలను విడిచి పుచ్చవలసిందిగా వారిని ఎలా నిర్బంధించడం?

ఇండియాకు ప్రతికూల పరిస్థితి

అటువంటిదే పోర్చుగల్ సమస్య. గోవా నుంచి అది వైదొలగేటట్టు చెయ్యడానికి ఇండియా బలప్రయోగానికి దిగబోవడంలేదు. అక్కడనే తిష్టవెయ్యడానికి పోర్చుగల్ కృతనిశ్చయమై వున్నది. మరొక కారణంవల్ల కూడా ఈ సమస్య చాలా జటిలమైయుంది. ఈ విషయమై తగినంత ప్రచారం జరగలేదు కూడా. అది — పోర్చుగల్ ఫాసిస్టుదేశం. గోవాప్రజలకు వలెనే స్వదేశంలో ప్రజలకు కూడా అది స్వాతంత్ర్యాన్ని కల్పించదు.

అందువల్ల ఇండియాకు రెండు విధాల ప్రతికూల పరిస్థితి యేర్పడింది. ఎలనంటే పూర్వం వలసదేశాల విముక్తి సాధనకు రెండు శక్తులు ఏకమౌతూ వచ్చాయి. వలసదేశంలో జరిగే ఆందోళన ఒకటి, దానికి ఇంపీరియలిస్టు రాజ్యంలో లభించే మద్దతు రెండవది.

అమెరికను వలస విముక్తి సాధనకై పోరాటం సాగిస్తున్నప్పుడు బ్రిటన్‌లో ఛార్లెస్ జేమ్స్ ఫాక్స్, ఎడ్మండ్ బర్కులవంటి ప్రముఖుల నాయకత్వాన పలుకుబడికల కొంతమంది వారికి మద్దత్తుచేస్తూ వచ్చారు.

ఫ్రాన్స్ వారికి సాగరిక సైనిక సహాయమే చేసింది. వలసవిముక్తికి విరుద్ధంగా పోరాడుతున్న అమెరికన్‌లకు బ్రిటన్‌లో అప్పుడు అనేకమంది మిత్రులున్నందువల్ల ఆ అమెరికా ప్రపంచంలో బ్రిటన్ తన బలమంతా పూర్తిగా ప్రయోగించలేదు.

ఇండియా, పాకిస్తాన్, బర్మా, సింహళాల విషయంలోను ఇప్పుడు మలయా, సైప్రస్, మాల్టా మున్నగు దేశాల విషయంలోను యిటువంటి పరిస్థితే యేర్పడింది. వలస దేశాలలోని స్వాతంత్ర్యయోధులకు సామ్రాజ్య దేశాలలోని స్వాతంత్ర్య ప్రియుల మద్దతు ఎప్పుడూ లభిస్తూనే వుంటుంది.

కాని పోర్చుగల్ పరిస్థితిమాత్రం యిందుకు భిన్నం. గోవాను వెనకేసుకొచ్చే వారు అక్కడ ఒక్కరు కూడా లేరు. అటువారున్నా, వారి నోరు నొక్కి వెయ్యడం తథ్యం.

ఇండియాలో ఆవేశకావేషాలను రెచ్చగొట్టడానికి [illegible] పోర్చుగల్ వైఖరి చాలా ఘోరంగా వున్నది. గోవాలోను స్వదేశంలోను కూడా వారి ప్రవర్తన యిప్పుడు ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నదని చెప్పాలి.

ప్రపంచంలో ఈనాడు ప్రవర్తిల్లుతున్న ప్రధాన వైఖరులకు విరుద్ధం కనక, ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగజాలదు. బ్రిటన్‌లోని టోరీ ప్రభుత్వం కూడా కొంతవరకు కాలనీలలో సాగుతున్న ఆందోళన వల్ల, కొంతవరకు బ్రిటన్‌లో అనుసృతమయ్యే ప్రజాస్వామిక సంప్రదాయాల ప్రభావంవల్లను తక్కిన బ్రిటిష్ కాలనీలకు కూడా యథోచితంగా స్వాతంత్ర్యాన్ని ప్రసాదించక తప్పడం లేదు.

పోర్చుగల్‌ను సమర్థించేవారెవరూ లేని పరిస్థితి త్వరలోనే ఆసన్నం కాగలదు. ఫాసిస్ట్ పోర్చుగల్ నిమిత్తం ఇండియా మైత్రిని బ్రిటిష్ ప్రజలు కోల్పోజాలరు. గోవాపట్ల ఇండియా విధానం విషయంలో పండిట్ నెహ్రూను బ్రిటన్ చికాకు పెట్టడం యిప్పటికే మితిమించి పోయిందని లండన్‌లో అప్పుడే ప్రజలు గ్రహించసాగారు.

సాలజార్ ప్రవర్తన మూలంగా, బ్రిటన్‌లో ఆయనను సమర్థించేవారు ప్రజాస్వామిక భారత దేశంకంటె ఆయన ఫాసిస్ట్ పాలననే ఎక్కువ బలపరుస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. వీటి తీవ్రతను ప్రజలు గ్రహించినప్పుడు అమితమైన నష్టం కలిగేది సాలజార్‌కే.

శాంతికి వ్యాఘాతం

అసలు హింసామార్గాలద్వారా కాక ప్రపంచంలో న్యాయం పొందడానికి వేరేమార్గం లేదని రుజువు చెయ్యడానికి ప్రయత్నించడం [illegible] వ్యాఘాతం కలుగుతున్నది. ఆ అభిప్రాయమే కనక తిరిగి ప్రబలమైతే సహజీవన విధానం వితథమౌతుంది. ఎలనంటే, వివిధ దేశాలమధ్యగల విభేదాలను బలప్రయోగానికి దిగకుండా న్యాయంగా పరిష్కరించుకోవచ్చు ననేదే సహజీవన సిద్ధాంత సారాంశం.

అది పొరబాటని రుజువుకావలసివస్తే దానిని తాము రుజువు చెయ్యడం కంటె సాలజార్ చేసే రుజువు చేయించడం భారత కమ్యూనిస్టులకు వివేకవంతమైన చర్య కాగలదు.

భారత భూభాగంపై గల ఇంపీరియలిస్టు స్థావరాలను వదిలిపెట్టాలని భారతీయులు కోరడం సహజమే.

కాని, వారు దానిని ఎలా సాధిస్తారనే విషయానికి చాలా ప్రాధాన్యమున్నది. అంతర్జాతీయ వ్యవహారాలలో బలప్రయోగాన్ని నివర్జించాలనేది మానవకోటికి ఒక కొత్త విధానం.

సహజీవన విధానం యిప్పుడిప్పుడే పైకి వస్తున్న చిన్న మొక్క. గోవా సమస్యవల్ల రేగిన వాటికంటె ఎక్కువ ఆవేశకావేషాలు పెరిగి, ఒకరు యీ మొక్కను [illegible] మొక్క విలవలేదు.

ఉదాహరణకు, ప్రస్తుతం జర్మనీ విభక్తమై వున్నందువల్ల దాని జాతీయ జీవనం అసమగ్రంగా వున్నది. గోవా సమస్య ఇండియాకు కంటె ఈ సమస్య జర్మన్‌లకు మరింత దుర్భరంగా వున్నది. కాని, ఈ సమస్యతో అగ్రరాజ్యాలకు సంబంధం వున్నది కనక న్యాయం జరిగేటట్టు చూడడం ఇంకా చాలా కష్టం.

అయినా రష్యా, పాశ్చాత్యదేశాలు హింసాప్రయోగానికి దిగకూడదని దీక్ష వహించాయి. ఇందుకు చాలాకాలం పడుతుంది. ఓర్పు అవసరం. సంప్రతింపులు సాగిస్తూ వుండాలి.

గోవాపై ప్రత్యక్షచర్య గైకోవాలని భారత కమ్యూనిస్టులు కోరుతున్నట్లుగానే తూర్పు జర్మనీపై ప్రత్యక్షచర్య గైకోవాలని పశ్చిమ జర్మన్‌లు కోరారనుకొండి. దీనికి కమ్యూనిస్టులు చెప్పే సమాధానం ఏమిటి? శాంతియుత విధానాల ద్వారా జర్మనీకి న్యాయం చెయ్యడం సాధ్యంకాదని వారు ఒప్పుకుంటారా? జర్మనీలో పైన కనబడకపోయినా యిప్పటికీ ప్రబలంగావున్న నాజీలకు వారు ఆ అవకాశం యిస్తారా?

ప్రపంచం ఈనాడు చాలాచిన్నదైపోయింది. ఇండియాలో ఒక విధమైన తర్కం, యూరప్‌లో ఒక తర్కం పనికిరావు.

ఆచి, తూచి అడుగు వెయ్యాలి

అగ్రరాజ్యాల బాధ్యతలన్నీ [illegible] వ్యవహారంగా తయారయినవి. పోర్చుగల్ ఉత్తర అట్లాంటిక్ రక్షణసంధిలో సభ్యత్వం గల దేశం కనక, గోవా విషయంలో రక్షణ పొందడానికి హక్కువున్నదని కొందరు చెబుతున్నారు.

అయితే, యిది చాలా హాస్యాస్పదమని బ్రిటన్‌లో కూడా గుర్తించారనుకోండి. కాని, తన ఇంపీరియలిస్టు స్థావరాలను పోర్చుగల్ ఎంతవరకు కాపాడుకోగలదో దీనినిబట్టి వ్యక్తమౌతున్నది.

పాతిచెరువునుంచి బయటపడే ప్రయత్నంలో ఆచి, తూచి అడుగు వెయ్యకపోతే, ఆవేశాలు పెచ్చు పెరగకుండా జాగరూకత వహించకపోతే, తిరిగి అంతటి దుష్పరిణామాలే కలగగలవని కమ్యూనిస్టులు గ్రహించడానికికూడా ఇది ఉపయోగపడుతుంది.

శాంతిని కాపాడడం కమ్యూనిస్టులకు, నాన్-కమ్యూనిస్టులకుకూడా శ్రేయస్కరమే.

పరిస్థితులు ఎంత దుర్భరంగా వున్నట్టు కనబడినప్పటికీ ఆందోళన బలప్రయోగానికి దారితీయకుండా చూడడం ఉభయులకు కర్తవ్యమే.

మానవకోటి పురోగతికి యిది నూతన మార్గం. ఇదివరకెన్నడూ మనమీ పుంత తొక్కలేదు. ఒకవిధంగా మనమే అగ్రగాములం. మన పూర్వవైఖరి, మన కిప్పటి వరకు వున్న సాధన సంపదకూడా, మన వివాదాలను పోరాటం ద్వారానే పరిష్కరించుకోడానికి అనుగుణంగా వున్నాయి.

నూతనమార్గంలో పురోగమించడం మనం నేర్చుకోవాలి. మొదట మనకు [illegible] సాగినా, అడుగులు తడబడుతూవున్నా, పరస్పరం సహాయం చేసుకొంటూ ఈ నూతన మార్గంలో విశ్వాసపూర్వకంగా పురోగమించగలగాలి. (కాపీరైట్)

మీ గృహమునకు నూతన శోభ!



జంకార్ రేడియోలు
* అందమైన వాల్‌నట్ క్యాబినెటు
* ప్రస్ఫుటమైన శబ్ద గ్రహణం.
* సులభమైన ట్యూనింగు కలిగి దీర్ఘ కాలం పని చేయును.
తయారు చేయువారు: ఇండియన్ ప్లాస్టిక్సు లిమిటెడ్, బొంబాయి.
సోల్ డిస్ట్రిబ్యూటరు: టెరిటోరియల్ ఏజన్సీస్,
పి. బి. 373, విజయవాడ - 2.
(ప్రాతినిధ్యము లేనిచోట్లలో యేజంటు కావలెను.)

ఎవరో నిన్ను ✝ పిలుస్తున్నారు!
వినబడుతుందా?
ఎవరు? ఎందుకు? ఏమని?
ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
నిన్ను పిలిచేది క్రీస్తే ఏమంటావు?
ఈ రెక్కువ తెలిసికొన గోరువారు. "జీవిత ప్రకాశ" బడి, రామాయపట్నము, నెల్లూరు జిల్లా యని వ్రాయుండి.

ది కెనరా ఇండస్ట్రియల్ & బ్యాంకింగ్ సిండికేట్ లి
హెడ్ ఆఫీసు ఉడిపి, దక్షిణ ఇండియా

అనుమతి పొందిన మూలధనము	రూ.	56,00,000
చందా వేయబడిన మూలధనము	రూ.	32,11,000
చెల్లించబడిన మూలధనము	రూ.	25,55,737
రిజర్వులు	రూ.	13,50,000
డిపాజిటులు	రూ.	6,10,00,000
మొత్తం పర్కింగు నిధి.	రూ.	7,32,00,000

(30-6-1955)

సైఫాబాద్ (హైదరాబాద్ సిటీ)లో మా బ్రాంచి 20-7-1955 న తెరువబడెను.
ఇతర బ్రాంచీలు: బొంబాయి, మద్రాసు, ఆంధ్ర, మైసూరు, హైదరాబాద్, తిరువాన్కూరు-కొచ్చిన్ స్టేట్సులలో 92 (బొంబాయి బ్రాంచి ఆఫ్).
టి. ఏ. పాయ్ బి. కాం (బొంబాయి)
ఏ. ఏ. ఏ. బి. ఏ. ఎం. ఏ. — టి. ఎం. ఏ. పాయ్, ఎం.బి, బి.ఎస్.
జనరల్ మేనేజరు. — మేనేజింగ్ డైరెక్టరు.
THE CANARA INDUSTRIAL & BANKING SYNDICATE LTD.

నమ్మకమైన నీలగిరి తైలం



కేమిల్ బ్రాండ్
మీరు నమ్మకమైన నీలగిరి తైలం కావాలంటే ఒంటె మార్కు వాడండి
అధిక శ్రేష్ఠ్ లేనిది ఒంటె మార్కు హిందూ దేశమంతటా దొరకును
వీటో కంపెనీ, 16, జోన్స్ స్ట్రీట్, మద్రాసు 1.

తారాబలం - చంద్రబలం

1955 ఆగస్టు 28 వ తేదీ ఆదివారంనుంచి సెప్టెంబరు 3 వ తేదీ శనివారంవరకు

గ్రహస్థితి: వృషభంలో కేతువు; కర్కాటకంలో గురువు; సింహంలో సూర్య, బుధ, శుక్రులు; కన్యలో బుధుడు; తులలో శని; వృశ్చికంలో రాహువు; చంద్రుడు ధను ర్మకర, కుంభ, మీనాలలో

★ ★ ★ ★

అంగారం ఈ 29, 30, 31 తేదీలలో రేటీ ఆమ్యే అవకాశా లున్నవి.

వేరుశనగవప్పు నూనె ధరలు కొద్ది వారాలలో పెరిగి వుంటవి. 1, 2, 3 తేదీలలో వ్యాపారవు వలానుజీ యెక్కువ.

మేషం : [అశ్విని, భరణి, కృత్తిక 1 వ పా.]

మీకు తలపెట్టే పెద ప్రయత్నాలకు ఓన్నత స్థితిలో వున్నవారి అనుకూలత, సహాయం వుంటవి. మీ గౌరవ మర్యాదలు పెరగటకు వీలై పెరుగుతవి. ఎంతో కాలంనుంచి లేని మనశ్శాంతి యిప్పుడు వస్తుంది. ఇంతవరకూ వసూలుకాని డబ్బు యిప్పుడు చేతికి వస్తుంది. నూతన ప్రయత్నాలు తీరిపోతుంది. స్థిరాస్తి మొదలయిన విభాగం దనకోసం తలయెత్తిన వివాదాలు, వ్యవహారాలు ఒక నిర్ణయానికి రావడంవల్ల లాభకరంగా వుంటుంది. ఈ వారం చివర రోజులలో ఒక పుణ్యకార్యం నెరవేరుతుంది. మీరు మీ జీవితంపు అభివృద్ధిని గురించి కొత్త ప్రయత్నాలు చేయటానికి యిది అనుకూలమైన కాలం. ఉద్యోగాలలో ప్రయత్నాలు సఫలం కావటంగా నెరవేరవు. అక్కడ ఉద్యోగంలో స్థానచలనానికి అవకాశం. మామ్యుల సంబంధాలు పిల్లల కుటుంబ సంతోషకార్యాలు కూడా అందిరావని. 1, 2, 3 తేదీలలో స్వంత మనుష్యులతో కలహాలు, వారి సంబంధమైన అనారోగ్యం; సంఘంలో మాన మర్యాదలు.

వృషభం : [కృత్తిక 2, 3, 4 పా. రోహిణి, మృగశిర 1, 2 పా.]

కార్యసాధనకు డబ్బు, ఒక్కటం యీ రేమా వుండాలి తోడవిచానుటవల్ల కావిగన



ఏమయినా యీ ధరకు లేవు పోతవి. ఈ వారం మీ వృత్తి వ్యాపారాలలో మీ ఓమ్మను ఎరికిచేసే సంపాదనలు కొన్ని తగ్గుతవి. ఒకవ్యక్తి డబ్బును వసూలుకోవలసినట్లు కనబడుతుంది. ఒకవ్యక్తి ప్రయోజనంలేని శ్రమను భరించవలసినట్లు కనబడుతుంది కాని, యీ సమయంలో వీటిని మీరు ఎంతగా సహిస్తారో అంత మంచి ప్రయోజనం తొందరగానే పొందగలుగుతారు. మీ స్థితిగతులకు లోటు జరగకుండా మీ పనులు గట్టు ఎక్కేటట్లు చూసుకోవాలి. వ్యక్తిగత విషయాలను పెద్దచేసే నెరవేరనున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించవద్దు. స్థిరాస్తిని గురించి తగాదాలు తలయెత్తే లక్షణాలు కనబడుతున్నవి. అయినా, స్వార్థానికి ఏవిధమైన నష్టకష్టాలు లేకుండా అవి తీరిపోతవి. పిల్లల మూలంగా ఆనందం లభిస్తుంది. బుద్ధి విద్యాబలంతో తృప్తికరంగా పెద్ద లాభం రాగల దారి ఒకటి యీ వారం మీ ప్రయత్నంతో యేర్పడుతుంది. 28, 29 తేదీలలో ప్రయాణం, డబ్బు యిబ్బంది; దొంగలవంటి వంచకులవల్ల నష్టకష్టాలు; దుబారా ఖర్చులు.

మిథునం : [మృగశిర, 3, 4 పా. ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పా.]

తృప్తివల్ల ప్రతి సందర్భంలోను మితం కలిగి మెలగటంవల్ల మీరు వదా సుఖపడగలుగుతారు. లోటు పాటులు లేని మనుష్యుడు ఈ లోకంలోనే లేడు. అన్ని లోటులు తీర్చుకొనటం ఎవ్వరికీ వీలుకాదు. మీరు, మీ ఆరోగ్యం విషయమై ధైర్యం కలిగి, జాగ్రత్తగా మెలగటం మంచిది. ఈ వారంలో కుటుంబానికి లాభకరమైన భూములు, నగలు మొదలయిన విలువగల ధనాన్ని వృద్ధిచేయగలుగుతారు. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు లభిస్తవి. బంధు మిత్రుల అనుకూలం, సహాయాలు యేర్పడుతవి. ఈ వారం రెండవ భాగంలో కొందరు మిమ్ములను ఒక వ్యవహార సందర్భంలోకి లాగి చికాకు పెట్టటానికి ప్రయత్నిస్తారు. ఈ వారంలో మీరు మీ వెంటనే వుంటూ మిమ్ములను మోసగించటానికి ప్రయత్నించే వారి విషయమై హుషారుగా వుండాలి. వ్యాపార, వుద్యోగాలలో, ఈ వారం కొన్ని ముఖ్యమైన, అనుకూలమైన మార్పులు వస్తవి. ఇతరుల వద్ద చిక్కుకొని పోయివున్న డబ్బు చేతిలోకి వస్తుంది. పొత్తికడుపుకు దిగువ, మోకాళ్ళకు పైన నరాలలో బాధలు యేర్పడుతవి. శుభకార్యాలు చాలా తృప్తికరంగా కలిసివస్తవి. 29, 30, 31 తేదీలలో డబ్బు రాబడి; పుణ్యకార్యాలు; అధికారులవంటి వారితో వివాదాలు; శుభవార్తలు.



కర్కాటకం : [పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష]

ఈ వారం మొదటి మూడు, నాలుగు రోజులు యెక్కువ మంచికాలం. ఈ సమయంలో, ముఖ్యంగా డబ్బు సంపాదన బాగుంటుంది. ప్రయత్నాలు వికసించి, క్రమంగా మించిన లాభం వస్తుంది.



అన్నివిధాలా దైవబలం అనుకూలత గల కాలం అని తెలుస్తుంది. ఈ రాశిలో పుట్టిన వారు, మందుల వ్యాపారస్తులకు యీ వారం యెక్కువ లాభకరంగా వుంటుంది. అధికారుల చేతిలోని కొన్ని ముఖ్య వ్యవహారాలలో విజయం కలిగే సూచనలు స్పష్టంగా కనబడుతవి. ఈ వారం ఆరంభంలో ప్రయాణాలవల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. స్థిరాస్తి అభివృద్ధి చేసుకొనగలుగుతారు. నౌకరులవంటి పరివారజనంవల్ల ఏమంలో అలక్ష్యం మొదలయిన యిబ్బందులు యేర్పడినా, వాటివల్ల నిరమైన నష్టాలు రాకుండా, ఒక ముఖ్య అధికారి కాపాడుతారు. వారం రెండవ భాగంలో తిండి పదార్థాలలోని దోషంవల్ల అనారోగ్యం చేసే అవకాశాలు కనబడుతున్నవి. ఉద్యోగంలో వృద్ధి, కుటుంబంలో వివాహ సంబంధాలు యేర్పడగలవు. 28, 29, 30 తేదీలలో వ్యవహారాలలో శుభ ఫలితాలు కనిపిస్తాయి. వాహన సౌఖ్యం: 2, 3 తేదీలలో అగ్నిభయం. అంటువ్యాధుల చేరకుండా జాగ్రత్త పడవలెను.

సింహం : [మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పా.]



మీకు అపూర్వంగా వున్నవారు కొందరు ఏదవి అపకారం తలపెడుతారు; ఇటువంటి ప్రయత్నంలో డబ్బు నష్టం, గౌరవ హాని కూడా రావచ్చు; దీనిని గురించి పెద్ద ప్రయాణాలు కూడా చేయవలసివస్తుంది. అనుకూలత, యీ వారం మీరు ప్రయాణంలో, ఎగిరినంత జాగ్రత్తతో కాలం గడపటం అవసరం. భాగస్వాముల వలన యిబ్బంది ఏమాత్రం వుండదు. చేతులలోకి వస్తూవున్న శుభకార్య ప్రయత్నాలలో అనవాలు వేగి, అటుకాలు యెక్కువ. మనస్సులో చిక్కు ఆలోచనలు ఎక్కువ. దేహ ఆరోగ్యం చెడుతుంది. ఎంతో జాగ్రత్తగా తోడించి, వీరుకొన్న కొన్ని వ్యవహారాలు మంచి చేయటానికి బదులు విపరీతపు ఫలితాలను చూపిస్తవి. బంధు మిత్రుల వల్ల, ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేసినా, డబ్బు తగలట. మొదలైన దారుణ ప్రమాదాలు వ్యాపార, ఉద్యోగాలలో ప్రతి కూలపు మార్పులు రాగల లక్షణాలు కనబడుతవి. 30, 31 తేదీలలో అధికారుల వల్ల చిక్కులు, డబ్బు యిబ్బందులు, స్థిరాస్తిని గురించిన తగాదాలు.

కన్య : [ఉత్తర 2, 3, 4 పా. హస్త, చిత్త 1, 2 పా.]

ఈ వారం వృత్తి, వుద్యోగంలో పెద్ద ధంగాలయవి. ఏర్పడవు పై గౌరవానికిలోటు లేకుండా కాలం జరిగిపోతూ వుంటుంది. ఏరిని కూడా మామూలుగా నే వుంటుంది. అయినా, యీ వారం ప్రశాంతంగా గడవదు. అనుకోకుండా ఏవో ఇబ్బందులు వచ్చి పడుతూనే వుంటవి. దేవి పోవ నేరాల నెత్తిన రుద్దటానికి కొందరు ప్రయత్నిస్తూ వుంటారు ఏదవని వెట్టుదంతో ఎప్పటికప్పుడు ధైర్యం తెచ్చుకొంటూ కాలం వెళ్ళబుచ్చవలసి వుంటుంది. ఇంటివిషయాలలో కూడా, చికాకుగానే వుంటుంది. పిల్లల ఆరోగ్యం బాగుండదు. విలువగలవస్తు, వాహనాలవంటి ఆస్తికి యిబ్బందులు వస్తవి, డబ్బు నష్టం ఏర్పడుతుంది. వ్యవహార సందర్భాలలో కొందరు నమ్మించి మోసం చేస్తారు. ఈ వారం మొదటిలోని రహస్యపు చిక్కులు యెక్కువ. మీరు మీ దేహం విషయంలో కూడా, జాగ్రత్తగా వుండడం అవసరం. వినోద సుఖ సమయాలలో గాయాలు తగలటం, అనారోగ్యం చేయటం, యిటువంటి చిక్కులు తలచూపుతవి. 1, 2, 3 తేదీలలో పిల్లల వల్ల అశాంతి, ధనహాని, మోసపోవటం.



తుల : [చిత్త 3, 4 పా. స్వాతి, విశాఖ 1, 2, 3 పా.]



పరిస్థితులు చాలా విరుద్ధాహకరంగా వుంటవి. పెద్ద లాభాన్ని ఆశించిచేసిన ప్రయత్నాలు ఏవీ ఒకదరి పటవు అనుకూల, లాభం కలగవలసిన సందర్భాలలో చిక్కులు నష్టం ఏర్పడుతవి. అదృష్టమైన ఆధారపడి పాగించిన పనులు కూడా అనుకూలంగా కనబడవు. శ్రమ యెక్కువ. కుటుంబంలో, శుభకార్యాలకు, పుణ్యకార్యాలకు, ఖర్చులు మితిమీరి జరుగుతవి ప్రయాణాలు కూడా ఈ వారం యెక్కువే అయితే, దైవచింతతో కాలంగడుస్తుంది. దాని వల్ల, యెప్పటికప్పుడు మీ మనస్సులోని చీకటి తొలగుతూ మీరు పైన పెట్టుకొన్న పనులను ముందుకు సాగించగలుగుతారు. మీరు మీ ఆహార పానీయాల సందర్భాలలో యెక్కువ జాగ్రత్తగా వుండాలి కారంవంటి తీక్షగుణంగల వస్తువులను తగ్గించుకొనటం అవసరం. లేకపోతే తీవ్రమైన బాధలకు గురికావలసివస్తుంది. వృత్తిలో యీ వారం కూడా కొంత మందంగానే వుంటుంది దీనిని గురించి యిప్పుడు ఏమి చెప్పినా ఏదైనా ఉపయోగంవుండదు: మరికొన్ని వారాలపాటు. యీ పరిస్థితులు యిట్లాగే వుంటవి. 1, 2, 3 తేదీలలో వ్యవహారాలలో అనుకూలత; డబ్బురాబడి; పుణ్యకార్యాలు.

వృశ్చికం : [విశాఖ 4 వ పాదం అనూరాధ, జ్యేష్ఠ]

ఇది గ్రహబలం అనుకూలంగా వున్న కాలమే దైవవందనం ఏమీ వుండదు. ఏదైనా మనుష్య ప్రయత్నం అదుపాస్తు లోటు లేకుండా వుంటే, కార్యసిద్ధికి ఒక్క పాటు దైవంతోడ్పాటు



వచ్చి చేరుతుందన్నారు. ఈ వారం మీ సంపాదన బాగా వుంటుంది ఈ సమయంలో దానిని, నిరంతరం ఉపయోగించగల మార్గంలోకి మార్చుకొనటం అవసరం. ఈ వారం మీ చేతిమీదుగా డబ్బు ఖర్చు అయ్యే యోగం కనబడుతున్నది అయినా యిప్పుడు ఆ ఖర్చును, వీలయినంతవరకు దుబారా కాకుండా, ఉపయోగకరమైన వస్తువులు చూసుకొనటం అవసరం. కొత్త వ్యవహారాలలో యీ వారం జయప్రదంగా వుంటుంది పెళ్ళిళ్లు మొదలయిన శుభకార్యాలు మీ చేతుల మీదుగా జరిగినవి. ముఖ్యంగా మీ వృత్తి, వ్యాపారాలను గురించి ఎంత శ్రమ పడితే అంత అనుకూలంగా వుంటుంది. ఈ విషయంలో యీ వారం చాలా సహాయకారిగావుంటుంది. అవసరమైన మనుష్య సహాయం. ధనసహాయం ఎక్కువ శ్రమ లేకుండానే అనుకూలించవచ్చును. పిల్లలవల్ల సంతోష వార్తలు లభిస్తవి. ఉద్యోగాభివృద్ధికి పై అధికారుల తోడ్పాటు దొరుకుతుంది. 1, 2, 3 తేదీలలో దూర ప్రయాణాలవల్ల గౌరవం, లాభం, విద్యా ప్రయత్నాలవల్ల విజయం.

ధనుస్సు : [మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.]

డబ్బు విషయాలలో యీ వారం, గడచిన ఏడెనిమిది వారాలకన్నా తృప్తికరంగా వుంటుంది. మీరు యిబ్బంది పడకుండా కొంతడబ్బు చేతికిస్తూ వుంటుంది. స్థిరాస్తి వృద్ధిచేసుకోటానికి ఇది



తగిన కాలం; అందుకు మంచి అవకాశాలు ఈ సమయంలో కనబడుతవి. బంధువుల రాకపోకలవల్ల, అనారోగ్యంవల అదనపు ఖర్చులు కొన్ని యేర్పడుతవి. బంధువులతో అంతృప్తికరమైన చికాకులు కొన్ని వస్తవి ఈ పరిస్థితిలో వివాహంవంటి శుభకార్యాలు సులభంగాను, గౌరవప్రదంగాను నెరవేర్చే సూచనలు కనబడుతవి వృత్తి విషయంలో ఈ వారం అనేకవిధాల ప్రోత్సాహమిస్తుంది మీరు వ్యాపారంకోసం ప్రయత్నించినా, ఆ ప్రయత్నానికి కావలసిన సాధన సంపత్తి సహాయం శ్రమలేకుండా లభిస్తవి వృత్తి, వ్యాపారం — విషయంలో మీతోపాటు కష్టసుఖాలు భరించి తోడుగావుండే మనుష్యులు దొరుకుతారు. కోర్టు వ్యవహారాలలో అనుకూల నిర్ణయాలు వినగలుగుతారు 30, 31 తేదీలలో ఖర్చులు; ఆహార పానాలు సరిగా అమరకపోవటం; కుటుంబంలో వివాదాలు.

మకరం : [ఉత్తరాషాఢ 2, 3, 4 పా. శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.]



ఓయ్యం లేకుండా అన్నం వండటానికి తలపెట్టడంవల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో, అంతే ప్రయోజనం కలుగుతుంది చేతిలో డబ్బు మొదలైన ముఖ్య సాధనాలు లేకుండా, భారమైన దార్వెతలను పైన వేసుకొనడంవల్ల ఈ వారం డబ్బు యిబ్బంది ఎదురు అయ్యేటట్లు కనబడుతున్నది మీరు ప్రవేశించిన పని సవ్యులపాటు కాకుండా, గద్దెక్కించడం అవసరం. ఎంతో కొంత శ్రమపడి, ఒకటి రెండు పెద్ద వ్యవహారాలను సాధించగలుగుతారు అధికారుల చేతులనుంచి కావలసిన పనులలో మొదట కొంత ఆటంకపు లక్షణాలతో కాలయాపన జరిగినా, చివరకు పని భంగం కాకుండా నెరవేరుతుంది అన్నదమ్ములవలె వుండే ఆప్తబంధువులవల్ల ఏర్పడిన చిక్కులు వదిపోయే, సూచనలు తెలుస్తవి. వృత్తి వ్యాపారాలు కూడా ఈ వారం కొంత మందంగా కనబడుతవి. స్థిరాస్తి సంబంధమైన పేచీ వ్యాపారాలు వచ్చినా, దానికి సంబంధించిన ఉద్యోగ విషయాలలో చిన్న చిన్న కలహాలు ఏర్పడి ఆరోగ్యం చెడుతుంది. ఇవి ఎక్కువ ఆనారోగ్యం చేయకుండా తిరుగుతూ వుండవచ్చు. అనారోగ్యం చేయకుండా జాగ్రత్త వహించవలెను. 28, 29 తేదీలలో మనఃకలవరాలు; పుణ్య కార్యాలు.

కుంభం : [ధనిష్ఠ 3, 4, పా. శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పా.]



వృత్తి విషయంలో, ఏదో చేసిన ప్రయత్నాలు యిప్పుడు ఫలించి రావటం జరుగుతుంది. ఇప్పుడు శ్రమపడి సంపాదించినంతా తృప్తికరంగా అనేక విషయాలను సాధించగలుగుతారు. ఈ అనుకూలత ముఖ్యంగా మీ వృత్తి, వ్యాపారాల సందర్భంలో కనబడుతుంది. ఈ సంబంధంలో దూర ప్రదేశాలలో వుండేవారితో లావాదేవీలు సాగించగలుగుతారు. సాహసంతో డబ్బు సంపాదించగలుగుతారు. దూరపు ప్రయాణాలు చేస్తారు. వృత్తిలో గౌరవం, హోదా పెరుగుతుంది. ఈ సమయంలో స్థిరాస్తి, విలువగల వస్తు వాహనాలు సంపాదించిన వివాదాలు, వ్యవహారాలు కొన్ని తలయెత్తినా అవి చివర సుఖంలో అనుకూలంగానే పరిణమించినా. మొదట కొంత దూరం మొండిగా, ఎటూ తేలనివ్వక వుంటవి. ఒక శాంతిగల వ్యక్తివల్ల ఎంతో కలిసి మెలిసి వున్న బంధువులలో కొందరితో, వివాదం వస్తుంది. భోజనం సౌఖ్యం సరిగా అమరదు. పిల్లల ఆరోగ్య క్షేమాలను గురించి మామూలుకన్నా ఎక్కువ శ్రద్ధ చూపవలసి వుంటుంది. 29, 30, 31 తేదీలలో ఆరోగ్యలోపం; ధనహాని; ప్రయోజనంలేని పనులలో ప్రవేశించి శ్రమపడటం.

మీనం : [పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి]



ఇది అనుకూలమైన కాలం; చిక్కులు తొలగిపోయి, జీవితంలో శాంతి, వ్యవసాయం కుదురుకొనే సమయం. ఈ వారంలో దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేయడం, దూర ప్రదేశాలలో వుండే వారిద్వారా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలను అనుకూలం చేసుకొనడం జరుగుతుంది. ఇతరుల మాటలకు, లొంగి మోసపోవడం జరగదు అవసరమైతే, మీరే యింకొకరిని జేబులో వేసుకొనగలుగుతారు. ఇతరులను తాను నమ్మరాదు కాని, యితరులు, తనను నమ్మేటట్లు చేయాలి. అనే లౌకిక ధర్మసూక్ష్మాన్ని అవలంబించి, సిద్ధమైన చిక్కులలో పడకుండా తప్పించుకొనగలుగుతారు ఆరోగ్యం సరిగా వుండదు వ్యాపారం, ఉద్యోగాలలో మనశ్శాంతి విచ్చే మార్పులు కనబడుతవి. తీర్థయాత్రా ప్రయాణాలు. అటువంటి దూరప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఇండ్లు, భూములు మొదలైన స్థిరాస్తి వృద్ధిచేసుకొనడానికి, దానివల్ల లాభం పొందడానికీ యిది తగిన కాలం. 28, 29 తేదీలలో విలాస వినోదాలు; డబ్బు రాబడి; నక్షత్ర సమావేశం.

శ్రీ పాతూరి సుబ్బరాయశాస్త్రి,
నెం. 147, మింటుస్ట్రీటు, మద్రాసు-1

రూపవాణి

"సినిమాస్కోప్" చిత్రాలు

—మిస్టర్ స్పైరోస్ షి స్కౌరాస్ సూచన

ట్వంటియత్ సెంచరీ ఫాక్స్ పిక్చర్స్ కార్పొరేషన్ 1953 లో తయారు చేసిన కొత్త తరహా సినిమాస్కోప్ చిత్రం యావత్ప్రపంచాన్ని ఆకర్షించిందని ఆ కంపెనీ అధిపతి మిస్టర్ స్పైరాస్ డి. స్కౌరాస్ గత శనివారం బొంబాయిలో పత్రికా ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నాడు.

1953 సెప్టెంబర్ 17 వ తేదీని న్యూయార్కులో 'రోబ్' సినిమాస్కోప్ చిత్రం విడుదల చెయ్యబడిన తర్వాత అమెరికాలోని 23,156 థియేటర్లలోను 14,053 థియేటర్లు 'సినిమాస్కోప్' చిత్రాల ప్రదర్శనకు అనువుగానే థియేటర్లను మార్పుచేసుకొన్నవని ఆయన అన్నాడు.

ప్రపంచంలోని యితర దేశాలలో 11,000 థియేటర్లు పైగా 'సినిమాస్కోప్' ఏర్పాటు చేసుకొన్నాయని చెప్పి, మిస్టర్ స్కౌరాస్ ఇంకా ఇలా అన్నాడు:

"దీనినిబట్టే గత రెండు సంవత్సరాలలోను సినిమాస్కోప్ ఎంతగా ప్రజాదరణ పొందినదీ గ్రహించవచ్చు. సినిమాస్కోప్ లెన్సుని 20 సంవత్సరాల క్రితమే కనిపెట్టబడినవని తెలుసు. దానిని కేవలం కొత్తగా కనిపెట్టామని చెప్పటానికి వీలులేదు. అయితే అమెరికాలో పెక్కు థియేటర్లు మూత పడిపోయే పరిస్థితిలో, చిత్రనిర్మాణం సాహసమని, ప్రమాదకరమని అనిపించిన సమయంలోనే మేము ఈ పద్ధతి చిత్రాలను ప్రవేశపెట్టాము. దీనివల్లనే పెక్కు తర్వాత పరిస్థితులు మారాయి పెక్కు థియేటర్లు తిరిగి తెరువబడ్డాయి. దీనినిబట్టి ఈ పరిస్థితి చిత్రనిర్మాణం నిరంతరంగా కొనసాగగలదనే చెప్పవచ్చు.

"సినిమాస్కోప్‌లో చిత్ర నిర్మాణానికి ట్వంటియత్ సెంచరీ ఫాక్స్ సంస్థ 1,70,00,000 డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఈ మొత్తాన్ని యింతముంచుగా అప్పుడే రాబట్టుకొంది కూడా.

"మా సంస్థ యిప్పుడు తయారుచేస్తున్న చిత్రాల సంఖ్య తక్కువే కావచ్చు కాని, ప్రపంచంలో అది చాలా హెచ్చు. పెద్దదైనా ఒక్క 'రోబ్' చిత్రం 2,30,00,000 డాలర్లు సంపాదించింది. ప్రపంచంలో యింత వరకు ఏ చిత్రం యింత మొత్తం ఆర్జించలేదు.

"మొత్తంమీద ప్రపంచంలో యిది జనాన్ని ఆకర్షించింది. యూరోపియన్ దేశాలలో చిత్ర నిర్మాతలు సినిమాస్కోప్‌లో 50 నుంచి 75 చిత్రాలు ఈ సంవత్సరంలో తయారుచేస్తున్నారు.

"దీనివల్ల టెలివిజన్‌కు భంగపాటు సంభవించగల దనుకోవడం పొరపాటు ప్రజలకు దానియందు మక్కువ ఏకొంచెమూ తగ్గదు వారికి అదీ యిదీ కూడా కావాలి.

"ఇండియాలో కూడా నిర్మాతలు చక్కని కథలను ఎన్నుకొనిసినిమాస్కోప్ చిత్రాలను తయారుచేస్తే, అవి కూడా విజయం పొందగలవని చెప్పటానికి సందేహంలేదు."

చిత్రజగతి

నిరుపమరాయ్, కరన్ దివాన్, భగవాన్ ముఖ్యపాత్రలతో బొంబాయి శారదా ప్రొడక్షన్స్ వారు తయారుచేసిన 'ఇంద్ర సభ'(?) చిత్రం విడుదలచెయ్యబడింది.

• • •

మీనా, కరన్ దివాన్‌లతో షోరీపిక్చర్స్ వారు 'చాందినీ' అనే చిత్రం తయారు చేస్తున్నారు.

• • •

బొంబాయి భారత్ చిత్రాలవారు సూర్య వానవఫ్తర్ ఆధారంగా 'నిర్వాణ' అనే చిత్రం నిర్మిస్తున్నారు.

• • •

"మూన్ వితౌట్ ఏ స్టార్" అనే అమెరికన్ చిత్రం ఇండియాలో ఎక్కడా ప్రదర్శింపబడరాదని ఇండియా ప్రభుత్వం ప్రకటించింది.

మెరుపు తార

శ్రీ బి. కృష్ణమూర్తిగారి సంపాదకత్వాన వెలువడుతున్న అభ్యుదయ సినిమా పత్రిక తొలి సంచిక మా కార్యాలయం చేరింది.

సూపతులు, తరం, కొరతా వి.జి. శ్రీ ... జమీందారు ... సినిమా ... వెల 3/00 ... తిట్లాడు.

చిత్రసమీక్ష

కన్యాశుల్కం

వినోదావారి కొత్త చిత్రం

మహాకవి గురజాడ అప్పారావు పంతులుగారికి అఖండమైన ఖ్యాతినార్జించిపెట్టిన 'కన్యాశుల్కం' నాటకం సుదీర్ఘ వ్యావహారిక భాషా నాటకాలకు తొలుదొలుగా నిలిచినదని కూడా ఈ నాటకమే. ఈ నాటకాన్ని తెనాలి శ్రీ రామకృష్ణాను చిత్రనాట్య నిర్మించింది. ప్రజల మన్ననలను విశేషంగా పొందారు. ముఖ్యంగా శ్రీ నానంపుడిసినారిగారు 'మధురవాణి' పాత్రధారిణియుంతో ఈ నాటకం రంగస్థలంమీద ఎంతో రక్తి కట్టింది.

దీనిని తెలుగు తెరకు ఎక్కించాలని వినోదా వారు ప్రయత్నించారు. కాని సాహసించలేక వెనుకంజ వేశారు. వినోదావారు సాహసించి చిత్రంగా నిర్మించారు.

ఈ చిత్రం ప్రివ్యూ మొన్న గురువారం నాడు మద్రాసు పారగన్ టాకీస్‌లో జరిగింది.

సంగ్రహంగా కథ యిది:

గిరీశం ఒక పూట కూళ్ళమ్మను వదిలి వేసుకొని అమె డబ్బు కాజేసి మధురవాణి అనే వేశ్యతో యున్నూవుంటాడు. పూటకూళ్ళమ్మ మధురవాణి యింట్లో రామప్పపంతులు ఉను, గిరీశాన్ని పట్టుకొని, పంతులును చీపురుతో కొట్టి గిరీశాన్ని తరిమివేయగా, గిరీశం తన శిష్యుడైన వెంకటేశంతో కృష్ణరాయపురం వెళతాడు.

వెంకటేశం తండ్రి అగ్నిహోత్రావధానులు ఆయన కూతురు బుచ్చమ్మ, వితంతువు. సుబ్బమ్మ తొమ్మిదేళ్ళ పిల్ల. ఈ పిల్లను రామప్ప పంతులు సహాయంతో రామచంద్రపురం అగ్రహారీకుడు లుబ్ధావధానులకు అంట గట్టి కన్యాశుల్కం సంపాదించుకొనడానికి అగ్నిహోత్రావధానులు ప్రయత్నిస్తాడు. ఆయన భార్య వెంకమ్మ దీనిని సహించలేక బావిలో పడగా గిరీశం కాపాడుతాడు. చెల్లెలి పెళ్ళి తప్పించడానికి తనతో లేచిరావడమే మందు అని గిరీశం బుచ్చమ్మను లేవతీసుకు పోవడానికి ప్రయత్నిస్తాడు. బుచ్చమ్మ చెల్లెలి క్షేమం ఆశించి అందుకు అంగీకరిస్తుంది.

వెంకమ్మ అన్నగారు కరటకశాస్త్రి సుబ్బమ్మ పెళ్ళి కాకుండా చెయ్యడానికి తన శిష్యునికి ఆడవేషం వేయించి మధురవాణి తోడ్పాటుతో రామప్ప పంతులుద్వారానే లుబ్ధావధానులకు పెళ్ళి చేయిస్తాడు. పెళ్ళితొందరలో గిరీశం బుచ్చమ్మను లేవతీసుకుపోతాడు.

అగ్నిహోత్రావధానులు వచ్చేసరికి లుబ్ధావధానులు దయ్యంపట్టి దైన్యంగావుండగా అగ్నిహోత్రావధానులు మండిపడతాడు. లుబ్ధావధానులకు మీనాక్షి అనే వితంతు కుమార్తె వుంటుంది. ఆమెను పెళ్ళాడి, మోసం చెయ్యడానికి రామప్పపంతులు యత్నించగా యీ సంగతి మధురవాణి ముందు బయటపడుతుంది.

లుబ్ధావధానులు పెళ్ళికూతుర్ని బానిసే చేశదని రామప్పపంతులు కేసు పెడతాడు. కేసు కోసం అంతా విశాఖపట్నం చేరుకొంటారు సౌజన్యరావు అనే వకీలు లుబ్ధావధానుల్ని కాపాడడానికి విశ్వయిస్తాడు. మధురవాణి కరటకశాస్త్రి ఆడిన నాటకం సౌజన్యారావుకు చెబుతుంది.

బుచ్చమ్మను చెరపడానికి గిరీశం ప్రయత్నిస్తే, పెళ్ళి చేసుకోకుండా తాకడానికి వీల్లేదని బుచ్చమ్మ ఖచ్చితంగా చెబుతుంది. పకీలు సౌజన్యారావు మధురవాణి చేసిన సూచనపై గిరీశం, బుచ్చమ్మలకు పెళ్ళి చేయిస్తాడు ఈ వివాహ పట్టం చిత్రంలో కొత్తగా చేర్చబడింది.

లుబ్ధావధానులు తనకుమార్తె సుబ్బమ్మను అమ్మాయివేషం వేసిన మహేశానికి తన ఆస్తితో సగంతోపాటు యిచ్చి పెళ్ళిచేస్తాడు

చిత్రానికి మధురవాణి, ఆతర్వాత గిరీశం పాత్రలు కీలకాలు. హాస్యప్రధానమైన కథ యిది.

మధురవాణిగా కుమారి సావిత్రి, గిరీశంగా శ్రీ ఎన్. టి. రామారావు, రామప్పపంతులుగా శ్రీ సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, అగ్నిహోత్రావధానులుగా డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు, కరటకశాస్త్రిగా శ్రీ వంగర, సౌజన్యారావుగా శ్రీ గుమ్మడి, బుచ్చమ్మగా శ్రీమతి జానకి, మీనాక్షిగా శ్రీమతి సూర్యకాంతం, వెంకటేశంగా మాస్టర్ కుందు అతి సహజంగా, చక్కగా, గొప్పగా నటించారు.

శ్రీ సదాశివబ్రహ్మం రచన, సమీకరణ సాగించగా, శ్రీ పి. పుల్లయ్యగారు డైరెక్ట్ చేశారు. ఘంటసాల వారి సంగీతం బాగుంది.

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ చిత్రీకరణ రసవంతంగా వుంది.

వినోదా వారు సాహసించి చేసిన ప్రయత్నం అభినందించదగినది. చిత్రం ప్రజలను తప్పకుండా రంజింపజేయగలదని విశ్వసించవచ్చు. — రాధాకృష్ణ

దక్షిణాఫ్రికాలో జాతి విచక్షణ

శ్వేతజాతీయుల రక్షణకు ఏకైక మార్గమట

జైహింద (నేటాల్), ఆగస్టు 25 — దక్షిణాఫ్రికాయూనియన్, ఆఫ్రికాలోని ఇతర శ్వేతేతర జాతుల ప్రభుత్వాలు పరస్పరం గుర్తించుకొని, గౌరవించుకోవడం అవసరమని దక్షిణాఫ్రికా ప్రధాని మినిస్టర్ స్ట్రీజడం నేటాల్‌లో ఇక్కడ నేటాలీ నేషనలిస్టు పార్టీ మహాసభను ప్రారంభిస్తూ పేర్కొన్నాడు.

ఉత్తర, యూనియన్ ఆఫ్రికాలో జరుగుతున్న సంఘటనలను- శ్వేతేతరులకు, యూరోపియన్ పరిపాలకులకు మధ్య సంఘర్షణలను - పరిశీలించగా, శ్వేతజాతుల రక్షణకు వారు సమైక్యమై దక్షిణాఫ్రికా అది సృష్టి అనుసరిస్తున్న జాతి విచక్షణ విధానాన్ని అనుసరించడం ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నాడు.

వ్యాసపీఠం



రవ్వల మువ్వల రంగుల పైటలు

పువ్వుల రవ్వల పౌలతుల పాటలు

రమణీగీత రామాయణం

స్త్రీలు గడుగున ఆటలతో, పాటలతో గృహ జీవనాన్ని ఆనంద సంభరితం చేసుకోవడం అనాదినాటో అడవులలో నున్నప్పుడే మనిషి అనుసరించిన సుఖజీవన విధం.

ఆ యా పరిస్థితుల ననుసరించి ఏవో వాని రూపంలో, గుణంలో మార్పులు వస్తున్నా అవి మాత్రం అనుశ్రుతంగా మనలను అనుసరించే వస్తున్నవి.

జీవితంలో విద్యా విజ్ఞాన సముపార్జనం అక్షరాభ్యాసంతో ఆరంభం కాదు; అలాగే అక్షరాభ్యాసానికే పరిమితమయ్యే ఉండదు.

శైశవావస్థలో పిల్లల మనసు తమ వాతావరణంలోని విన్నమాటలూ, కన్న వింతలూ తనలో ముద్రించుకొని వికసిస్తూవస్తుంది

కాంభ్రే వారి పెంపునలలో ఆట పాటలకు మితిలేని ప్రాముఖ్యం ఇవ్వడం అనూచానంగా వస్తున్నది.

పుటిన తర్వాతనే కాదు కడుపులో నుండగానే తల్లి వినేవీ, మాటేవీ కూడా పరోక్షంగా శిశు హృదయసంగతమమే; అవకాశమున్నదనుకొన్న మన పెద్దలు- సీమంతం మొదలే ఆటపాటలతో, వేడుకలతో పరిసరాలను నింపివేస్తూ వచ్చినారు.

ఈ దృష్టితో మనం చూచినప్పుడు మొట్టమొదటి సారిగా బంగారు తొట్లెలోగాని, ఏ చెట్టు కొమ్మకో చిరిగిన చీరగట్టిన కాకీ పిల్లవానినో, పిల్లనో పరుకొనబెట్టి లాలి పాటలతో వానివి జీవిత ప్రథమ సోపానంపై నిలపడం తర్వాతి యాత్ర కెంతో పనికి వస్తుందన్న ఆత్మ్యూహతోనే కావచ్చును.

కాబట్టే ఆ శిశు సంపూర్ణ పోషణ బాధ్యత వహించే స్త్రీలు వివిధములైన పాటలతో తమ జీవితాన్ని నింపుకున్నారు.

అక్షరాస్యులు కానివారైనా సరే అవ్వలలో చాల మంది ఇలాంటి పాటలను వందలకొలది అప్పగిస్తూ ఉంటారు.

వీనిలో పురాణ గాథలలో నుండీ తీసుకున్నవి కావచ్చు, కాకపోవచ్చు-ఏదో ఒక మనసును కదిపే సంఘటనపై అల్లిన మంచి సొగసైన అణిముత్యాలు చాలా ఉంటాయి.

వానిలో ముఖ్యంగా రామాయణగాథలకు చెందిన అనేక సంఘటనలపై-ఆది వాల్మీకి చెప్పినా చెప్పకున్నా—పాటలు కట్టడం ఏనాడో ఆరంభమైనది.

అలాంటి పాటలు తెనుగుదేశంలో నాడు నాడునా వాడ వాడలా దిక్కులు పిక్కటిల్లేలా వినవస్తూ ఉంటాయి.

"లాలి మాధవుడ లాలీ
గోవింద
లాలి అచ్యుతుడ లాలీ
లాలి కేశవుడ లాలీ
హరిహరీ
బాల రఘురామ లాలీ
శ్రీ వెలయు నయిహోధ్యలో
దశరథుడు
చెలగి వేడుక మీరగా
ఆవనిజ నాథుడవుగా
భువిలోన
అవతార మైనా వెలసెనూ"

ఈ పాట మొటమొదట నేను జీవితంలో విన్నది ఈనాటికి యీ చరణాలు నా మనసులో అనువృత్తులూ, ఆ వృత్తులతో తిరగ వేసుకుంటూనే ఉంటాను.

అంతేకాదు చిన్నతనంలో నేను నేర్చుకున్న చిన్న పద్యం కూడా ఇలాంటిదే.

"చేతిలో వెన్నముద్ద
చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు
పట్టుదట్టి
సందిట తాయెతుల్
సరి మువ్వగజ్జెలు
చిన్న కృష్ణమ్మ! నిన్ను నే
చేరి కొలుతూ''

దీనితోపాటు మరొకటి.

"పొన్నచెట్టులోన
సొగసుగ వేణువూది
విన్నటి కనుండి
పిదరాదు
దాన్ని నమ్మిగూర్చి
దయసేయు మాధవ
పొన్నపూలు దెచ్చి
పూజనేతు"

ఈ పద్యం మా తాతే కాదు, మా నే ప తాతనుండి ఎందరో, పిల్లలకు మూతోపాటు నేర్చి తామిక నుర్చు చదివుకొని నాలుగుపాద్లు అనిపిస్తూ ఉంటారు

నేను యీ కిందదాకా చదివిన అన్ని ప్రేమగీతాల్లోనూ అన్ని భాషల్లోనూ అంత రసోచిత మైన ప్రేమగీతం వినలేదు.

అంత అపురూపమైనవి మన కున్న అనుశ్రుత సాహిత్యంలో ఉన్నది.

వానిని ఇటీవలం కొంత విరివిగానూ, కొంతకాలం క్రితం పరిమితంగానూ కొంత విరళంగానూ ఏయుటికీని ముద్రితం చేయుడం కొనసాగుతున్నది

[ప్రస్తుతం హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తువారు "స్త్రీల రామాయణపు పాటలు" అనే పుస్తకాన్ని ప్రచురించారు

దీనిలో రామాయణానికి చెందిన స్త్రీలలో ప్రచారంలో అన్ని రామాయణపు పాటలు ఉన్నాయి. వాటిని సంకలనంగా సంకలితం చేసాను చేసి సంపాదకులు "కృష్ణశ్రీ" దీని వెల 10-0-0]

ఇందులో "కౌసల్య సేవను, శ్రీరామ జననం అంతా సూర్యుడు లక్ష్మణ దేవర నవ్వు, ఊర్మిళా దేవినిద్ర లాంటి బహుళ ప్రచారమూ ప్రాముఖ్యమూగల పాటలు చాలా చేరివున్నవి.

ఇదే పేరు "పల్లపదాలు", "పిరగాథలు", కూడా ప్రచురిస్తామని ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం.

ఈ పాటల సంపాదకులు కృష్ణశ్రీగారు చక్కని పీఠికను కూడా వ్రాశారు పీఠికలో రసపరిపుష్టిని అప్రతీతిగా దగ్గడించారు.

వారి దృష్టిలో ఇవన్నీ దాదాపు స్త్రీలే వ్రాశారేమోనని. లంకాయాగమూ, లంకా సాంధి తప్ప "మిగిలిన వాటిని రచించినవాడు పురుషులుకారేమోననడానికి అనుమానంలేదు. స్త్రీలుకారని చెప్పలేము...." అంటున్నారు. మరొకచోట "...స్త్రీ పతిపాతము గమనించి నప్పుడు అవి చాలామటుకు స్త్రీలే రచించినారేమో అనిపిస్తుంది" అన్నారు.

ఇందుకు బలమైన ఆధారం కనిపించదు స్త్రీలు పాడునవీ, వారి చిత్తవృత్తికి అనుగుణమైనవి అయినంతమాత్రంతో ఇవి పురుషులు రచించినవి కావని చెప్పలేము

ఈనాటికీ మా వేపు అవి ప్రచురంగా

(మిగతా 7 వ పేజిలో)





GRUNDIG
TAPE RECORDER
Effectively records speeches, music, dictations, etc., whenever and wherever required
Compact & Portable.
Sole Distributers for the Republic of India:
MAHOMED EBRAHIM & CO., LTD.
Head Office: "Victory House", 7/8, Mount Road, MADRAS-2.
Branch: G/49, Narasimharaja Road, BANGALORE.



కలకత్తాలో అత్యుత్తమమైన
తెలుగు హోటలని
ప్రసిద్ధి పొందినది
నగర నడిబొడ్డు భాగంలో వున్నది
Phone: 33-5874
Gram: "PRIYABOJAN"
ఇందిర మహల్
మద్రాసు బోర్డింగు అండ్ లాడ్జింగు
35, తారాచంద్ దత్ స్ట్రీట్, కలకత్తా - 1

బాలరక్షణి
పిల్లల అనాస వ్యాధులకు
బాలవర్ధని
పిల్లల బలవర్ధ ఔషధము
కోరువారికి సలహా కేటలాగు పంపబడును
ఈ మందులు మా బ్రాంచీలలోను, ఏజన్సీలలోను కూడ దొరకును.
శ్రీసూర్యఆయుర్వేదనిలయం, పిఠాపురం, ఆంధ్ర
బ్రాంచీలు:- తుని మెయిన్‌రోడ్డు, కాకినాడ సూర్యారావుపేట, విశాఖపట్నం మెయిన్‌రోడ్డు

డాల్మియా ఉత్పాదకులు
నిర్మాణ మరియు కాంట్రాక్టరులకు శ్రేష్ఠమైనవి
రాపిడ్ హార్డెనింగ్, సూపర్ వాటర్ ప్రూఫ్ తయారు చేయబడినవి
డాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్
డాల్మియాపురం (తిరుచిరాపల్లి)
ఇండియన్ స్టోర్సు డిపార్టుమెంటు, రైల్వేలు, ... పాలిటనీ అగ్రి రాల సప్లయి ...
Misc. 133

★ ★ ఆంధ్రప్రభ ★ ★

సచిత్ర వార పత్రిక

31-8-55

ఇందులో

★ నాప్రజనుయు (కన్నడకథ) —శ్రీ నేలూరి ఉషారాణి
★ నవకోల్యాణం (కవిత) —శ్రీ వి. నారాయణ రెడ్డి
★ అంతర్యాణం (కథ) "విభావరి"
★ ఏకా... పీఠిక... —శ్రీమతి ఆ. రాజేశ్వరి
★ పూర్వాంధ్రుని ఏలుబడులు విశ్వసాహితి —శ్రీమతి జానకీరాణి
★ చిత్రలేఖనాంచలం కథ —శ్రీ పరిసోంఘె మధుసూదనరావు
★ నాటకాలలో గాయాలు (ప్రమదావనం)
★ దశకుమార చరితం (బాల పత్రి సీరియల్)
★ నీవ ఫుణ్ — శ్రీ యమిమాల రామకృష్ణ
★ భూంబాయి ... (చిత్రపటం)

ఇంకా వెలుగు-నీడలు, ... దానం, ముడి-నానుడి, వలెవాడులు, ... బాలవినోదాలు, ఫోటోలు, చిత్రాలు వగైరా...........

64 పేజీలు 4 అణాలు



మలయాలోని ఇండియన్ కమీషనర్ శ్రీ ఆర్. కె. టాండన్ మలయా కొత్త ప్రధాని టెంగ్ కూ అబ్దుల్ రహమాన్‌తో సంభాషించినప్పటి ఫోటో. అసిస్టెంట్ కమీషనర్ శ్రీ మాధవన్ నాయర్ కూడా ఫోటోలో వున్నారు

చిన్నకథ

వదినగారి ఔదార్యం ★

రచన — హసన్

మధుమూర్తి అప్పుడే ఓ అర్ధగంట ముందుగా భోజనం చేసి పడుకున్నాడు. పడుకున్న తరువాత చాలా సేపు ప్రయత్నంచేసే ఒక పదినిమిషాలు నిద్ర పోగానే మగతగా మెలకువ వచ్చింది. కానీ నిద్రావేశంతో యింకా బరువుగా కళ్ళు మూతలు పడే వున్నా ఏదో కూని రాగం చెవుల్లోకి దూరటానికి ప్రయత్నిస్తోంది.

మూర్తి భగ్నమైన నిద్ర మత్తులో అటూ ఇటూ కాస్త సేపు మెదిలాడు. నిద్రకోసం ప్రయత్నిస్తోన్న అతని మనస్సు చాలా చిరాకు పడింది. గబుక్కున కోపం కూడా వచ్చింది.

“పద్మా! ఏమిటీ గోల? కాస్త నిద్రైనా పోనిస్తావా లేదా? ఇంతకన్న మరేమీ పనిలేదటంలా?” అన్నాడు మూర్తి.

రేడియోకెదురుగా కుర్చీలో కూచుని పాటమీద ధ్యాసతో కూచున్న పద్మ అదిరి పడింది. అన్నగారి కేక వినంగానే చప్పున ‘స్విచ్’ ఆపు చేసింది. ఒక నిమిషం రేడియోవైపు ఆశగా చూచి మెల్లగా వెనక్కు తిరిగి అన్నగారి వైపు చూచింది. మధుమూర్తి వెళ్ళెళ్ళి కేక వేసేంతరువాత ‘స్విచ్’ ఆపు చేసుందా లేదా అన్నట్టుగా మెడ పైకెత్తి పద్మకేసి చూసి తల దించుకున్నాడు. నిద్ర పరిచయంతో ఎర్రగా చింత నిప్పుల్లా వున్న మూర్తి కళ్ళు చూచి పద్మ భయపడి పోయింది.

మూర్తి తిరిగి పక్క మీదికి వొత్తిగిలాడు. పద్మ కుర్చీలోంచి పైకి లేచి అడుగులో అడుగు ఓటూ మెల్లగా వంటింటి వైపుకునడిచింది.

ఉ దాటి వంటింట్లోకి వెళ్ళే గడపపక్కనే నించిపెట్టిన అద్దాల బీరువా వొకటుంది. స్నేం మూర్తి ఏదో సినిమా పత్రిక పద్మ గామక్కు వచ్చాడు. అది బీరువా మీద దాన్ని చూచేప్పటికి పద్మకు ఎక్కడ్లేని వచ్చింది. బిరబిరా దాని దగ్గరకు వెళ్ళి లాక్కుని బీరువా కేసి లాగి ఒక దెబ్బ ఇది. బీరువా అద్దాలు పాదిగింది కావటాన బిగుతుగా పోయి తగలంగానే పెద్దగా ‘ఓ’ శబ్దం చేసింది.

వంటింట్లో పొయ్యిదగ్గర కూచుని ఏదో పని చేస్తుంటున్న జానకమ్మ బీరువా గోల వినం లేచి గదిబైటి కొచ్చింది. ఇందాక మూర్తి వెళ్ళెళ్ళి మందలింపు చేస్తూ వేసిన కేక ఏని జానకమ్మ తనలో తాను నవ్వుకుంది. కానీ ఆ కేకవిన్న వెనువెంటనే ఈ బీరువా శబ్దం వినవచ్చేటప్పటికి, పద్మ ఏదో ప్రళయం లేవ దీసుకొస్తుందనే సంశయంతో గబగబా బైటకొచ్చింది.

వాకిటలో అడుగు పెట్టి పెట్టటంతోనే పద్మ జానకమ్మను దూసుకుని పోయింది. జానకమ్మ అలాగే నుంచుని పద్మ వైపు చూస్తూ వుండిపోయింది.

పద్మ ఒదినెగారిని తోసుకుని వెళ్ళటం తరువాత కుగాపోయివంటింట్లో ప్రాతసామాను గదిపక్కనే వున్న కుర్చీలో కూలబడింది. వెనక్కు తిరిగి మోచేతులు మోకాళ్ళమీద బోర్లా పడుకుంది. జానకమ్మ పద్మ పడుతున్న ఆవేదనంతా చూచి ఒక్క క్షణం నవ్వుకుంది. పద్మ మీది సెంపుడు హృదయంలో మెరవగానే, దయతో ఆవిడ ముఖం విప్పారింది. తక్షణం బయలుదేరి పద్మ దగ్గరి కెళ్ళింది.

“ఏమిటే కోపమంతా పద్మా?” అన్నది జానకమ్మ కుర్చీకి పక్కనే నుంచుని నవ్వుతూ.

“చూడు ఒదినా అన్నయ్య ఎలా మండి పోతున్నాడో! కాస్సేపు పాటలు వినడానికికూడా అంత కోపమైతే ఎట్లాగ?... రోజంతా ఏముంది? ఇప్పుడే నా కాస్త పాటలొచ్చేది?” అన్నది పద్మ అత్యంత కోపంగా. బోర్లానే పడుకుని మెడ తిప్పి ఒదినెగారి వంక చూస్తూ అన్నది. జానకమ్మ నవ్వుతూ వుండటం చూచి వెంటనే తల యధాప్రకారంగా తిప్పేసుకుంది. ఒదినెగారి నిర్లక్ష్యపు వ్యంగ్య పూరిత నవ్వులాట ఆమె శరీరమంతా తేళ్ళతో కుట్టించింది.

పద్మ పడుతున్న ముప్పావు ఆవేదన చూచేటప్పటికి జానకమ్మకు నవ్వు మరీ ఎక్కువైంది. అందువల్ల యీసారి జానకమ్మ బైటకు బాగా వినబడేలాగునే నవ్వేసింది. ఒదెనె నవ్వుతున్నంత సేపూ తలవంచుకు పడుకున్న పద్మ ఏవో అప్ప స్వప్న సీమల్లో పొంచుకు పోయింది.

“ఓస్! అంతేనా; నేను పరీక్షకు తీసుకొస్తాను లేది రేడియో పెట్టుకుందువుగాని?” అంటూ జానకమ్మ తన కుడి చేతిని పద్మ వీపు మీదుగా వేసి నిమరబోయింది.

అసలే పరాభవంతో కాగిపోతున్న పద్మకు ఒదినెగారు చేస్తున్న ఈ అవహేళన మరింత బాధ కలిగించింది. జానకమ్మ మరింత దగ్గరగా నుంచోసుకున్న గాలి తగలంగానే కింద పడుకున్న పద్మ మీద ఓ పెద్ద కొండపడి నలిగి పోతున్నట్టుగా వుంది.

“మాకేం అక్కర్లేదులే పో! ఇంత సేపూ ఇంట్లోనే వుండి అనిపించిన మాటలు చాలక...” అంటూ చటుక్కున ఒదినె చేయిఅందుకుని విదిలించి వేసిందిపద్మ. ఆ విదిలింపుతో జానకమ్మ చేతి గాజు కూడా ఒకటి పగిలి పోయింది.

పద్మ విదిలించిన విదిలింపుతో జానకమ్మ మళ్ళీ నవ్వబోయి తమాయించుకొని వెంటనే సంబాళించుకుంది. ఈ సమయంలో తాను ఏంతమాత్రం నవ్వ కూడదు. కనీసం నవ్వబోయిన ముఖం కూడా ఉండకూడదు. కారణం పద్మ మనస్తత్వం జానకమ్మకు బాగా తెలుసు. ఎప్పుడైనా పద్మ అలగటానికి ఉపక్రమించిన వెంటనే ఎవరూ ఏమీ బతిమిలాటలు ప్రారంభించకూడదు. అట్లా ఏమైనా ప్రారంభిస్తే అమ్మాయిగారికి ఇంక ఎక్కువై చివరకే వెళ్ళి, క్రొ రెక్కె కూచుంటుంది. అందుకని సుతరామూ పద్మ జోలి కెళ్ళకుండా బిగదీసుకొని వుండకూడదు. అలిగిం తరువాత ఐదు నిమిషాలు దాటినాక మెల్లిగా వెళ్ళి మనమే మాట్లాడించుకోవాలి! దగ్గరగా తీసుకొని ఆమెకు ప్రియమైన వస్తువును గురించి చాలా గొప్పగా చెప్పడమో, పద్మకు లేకపోతే అప్పటి కప్పుడు కొనిపెడతానని హామీ ఇవ్వడమో జరగాలి. అనేమీ లేకుండా దూరంగానే వుంటే, అలక ముదిరి నాలుగైదు రోజుల వరకు అన్నం నీళ్ళు కూడా లేకుండా వేసిన పక్క మరీ తియ్యకుండా పడుకుంటుంది.

అందుకని జానకమ్మ వెంటనే కృత్రిమపు కోపం తెచ్చుకుంది. పద్మ చేస్తున్న అనాలోచితపు పనులకు తను ఎంతగానో కష్టపడి పోతున్నట్టుగా నటించా లనుకుంది. వెంటనే అన్నది —

“లేక పోయినా నీకు మరీ ఎక్కువై పోతుందిలే పద్మా! నీకు పనిపాటలేమీ లేకపోతేమాత్రం ఎదుటి వాళ్ళు ఇబ్బందులైనా చూడాలా?...”

ఇందాక జానకమ్మ పరిహాసంగా మాట్లాడినందుకే పద్మకు కోపం మరీ ఎక్కువైంది. ఆ కోపం, పరిపూర్ణంగా నిప్పుపోయింతోనూ, కార్యసూన్యతలోనూ, నడవాల్సి వచ్చేటప్పటికి, ముదిరి ఏడుపుగా మారింది.

తనకేమీ పనిపాటలు రావని ఒదినె అన్న మాట నిజమే! పూరికే అనటముకాదు చాలాదెప్పి పోటుగా కూడా వుంది. ఇది తన కో విధంగా అవమానకరం కూడా. ఆడపిల్లయి పుట్టి పొయ్యి కింద కట్టెలు వచ్చినో ఎందుకో కూడా ఇంతవరకు గుర్తించ లేకుండా వుండటంటే సిగ్గుచేటు. తన్ను ఏ పని చెయ్యనీకుండా చేస్తున్న ఒదినె కూడ ఇందుకుకారణమే!

“అవును! ఇదంతా నా కర్మం. మా అమ్మ నాకు ఏపని నేర్పకుండా వెళ్ళినందుకు అనుకోవాలి. అందుకనే జన్మంతా ఇట్లా మాట అనిపించుకొంటూ తిక్క దీవెన్లుగా పొందాల” అన్నది పద్మ.

“అమ్మాయిగారికి మాటలన్నా రాక ముందే అమ్మగారు వెళ్ళిపోయారు. పాపం! అమ్మాయికింకా అసలు సంగతి తెలిమనట్టే వుంది” అన్నది జానకమ్మ.

పద్మ యీమాటకు జవాబుగా ఏమీ మాట్లాడలేదు. జానకమ్మ అలాగే నుంచుని ఒక్క నిమిషం సమాధానం కోసం ఎదురుచూచింది. కానీ ఎంతకూ పద్మ నోటినుండి మాటేమీ రాకపోవడం వల్ల కొంచెం ఆశ్చర్య పోయింది. పద్మ ఎప్పుడూ ఇలా మాటపడే మనిషి కాదు. తెలిసిందో తెలియనో అంతా కలిపి ఉడాయించి కొడుతుంది. కిందపడ్డా పైచేయి తనదే నేనే రకం.

జానకమ్మ ముందుకు వంగి పద్మ ముఖం పైకెత్తి చూచింది. పద్మ కళ్ళంట నీళ్ళు అప్పటికే చాలావరకు ప్రవహించాయి. అనవసరమైన పరిహాసంతో పద్మ నిట్లా శోధ పెట్టినందుకు జానకమ్మ తనలో తాను నొచ్చుకుంది.

పమిట పెట్టి పద్మ కళ్ళు రెండూ తుడిచింది జానకమ్మ. మెల్లిగా చేయి పట్టుకుని లేవదీసి కూచోబెట్టింది. పద్మ కుర్చీలో కూచునే ఒదినెగారివంక ఒక్క క్షణం చూచి వెంటనే తల దించుకుంది.

జానకమ్మ, పద్మా వచ్చి ముందు హాల్లో వేసున్న ఈజీచేర్లలో చెరోదాంట్లో కూచున్నారు. పద్మ మాత్రం అలాగే తలవంచుకు కూచుంది. జానకమ్మ కూచున్న కొంచెం సేపులోనూ చాలాసార్లు పద్మకేసి చూచింది. కానీ పద్మ తల ఎత నే లేదు.

జానకమ్మ మెల్లగా లేచి వెళ్ళి మూర్తి ఆఫీసు కాగితాలుండే డ్రాయరు సొరుగు బైటకు లాగి అందులోంచి ఒక ఆహ్వాన పత్రిక తీసుకుంది. మళ్ళీ సొరుగు లోపలికి నెట్టి తిరుగొచ్చి తన స్థానంలో కూచుంది. కూచుంటూనే పత్రిక తీసి పద్మ చేతి కిచ్చింది:—

కలెక్టరు గారు బదిలీ ఐపోతుంటే ఆఫీసు వాళ్ళూ ఇతరితర ఉద్యోగులూ ఆ వేళ సాయంత్రం వీడ్కోలు సభ జరుపుతున్నారు. అందులో బందరునుండి పిలిపించిన ఒక పెద్ద సంగీత విద్వాంసురాలు ఒకామె పాటకచేరి జరుపుతుంది. ఆమె చాలా వృత్తను పాటకత్తెని వొచ్చిన బహుమానాలు, పొగడ్తలూ చాలా వున్నాయట!

ఆహ్వానపత్రిక చూచేప్పటికి పద్మకు చాలా సంతోషం కలిగింది. సాయంత్రం ఆరింటికి పాటకచేరి మొదలని పత్రికలో వేసుంది. ఎంత లేదన్నా ఆ విద్వాంసురాలు ముగించేప్పటికి ఏడూ, ఏడున్నర అవుతుంది. అన్నయ్య కూడా అక్కడేవున్నా పవిత్రాందరలో హడావుడిగా వుంటాడు కాబట్టి తనను గమనించలేడు. రాజా ఆ ఆఫీసువాడే! ఎలాగూ అక్కడే వుంటాడు. తప్పకుండా మాట్లాడుకోటానికి వీలుంటుంది.

భావిని గురించిన యిటువంటి కమ్మని ఆలోచన్లు పద్మ శరీరంలో ఒక్క క్షణంలోనే అమృతం కురిపించాయి. వెంటనే ఆమెకు ఎక్కడలేని వుత్సాహం వచ్చింది. ముఖం వికసించింది. కాని ఇంత ఆనందానికి మరుగునా ఏవో గుడ్డి వెలుగు చీకటి. సంగీతకచేరికి ఒదినెకూడా ప్రయాణమైతే! అప్పుడెట్లా చెయ్యటం?

“ఈ పత్రి కెవరిచ్చారు ఒదినా? నాకు చూపించనే లేదేం?” అడిగింది పద్మ. తలెత్తి ఒదినెగారి ముఖంలోకి చూస్తూ.

పద్మ ముఖంలోకి క్రమేణా ఒస్తున్న ఆనంద రేఖలు చూచి జానకమ్మ స్థిమితపడ్డది. రాజాతో మాట్లాడటానికని పద్మ చూపిస్తున్న వెర్రి ఆత్ర జానకమ్మ హృదయంలో ప్రేమ నింపింది.

“అన్నయ్య తీసుకొచ్చారు ఉదయం. నీవప్పుడు సంగీతమాస్టారుదగ్గర కూచోనున్నావు” అన్నది జానకమ్మ.

పద్మ పత్రికకేసి ధ్యానంగా చూస్తూనే మెల్లగా జ్ఞాపకానికి తెచ్చుకుంటోంది. ఉదయం తను సంగీతమాస్టారు దగ్గరకూచోనున్నప్పుడు అన్నయ్య బైట ఎక్కణ్ణించో ఇంట్లోకొచ్చాడు. వచ్చింతరువాత ఒదినెగారికీ అన్నయ్యకూ ఏదో వాగ్వివాదం జరగటం తను బాగానే విన్నది. ఒదినె నవ్వుతూ అన్నయ్య మాటకు జవాబు చెప్పటం, ఆతరువాత అన్నయ్యా పెద్దగా నవ్వుతూ వుండటం కూడా తను విన్నది. అప్పుడే లోపలి కెళ్ళి సంగతేమిటో తెలుసుకోవా అనుకుంది పద్మ. కానీ కిందటిరోజు సంగీతపాఠం ఆవేళ ఒప్పచెబుతూవుంది కాబట్టి, తరువాత వెళ్ళి అడగవచ్చులే అనుకుంది. కానీ తీరా మాస్టారు వెళ్ళిపోయిం తరువాత ఆ సంగతేమీ జ్ఞాపకంలేక మరిచిపోయి వూరుకుంది.

రెండు నిమిషాలు ఆలోచించి పద్మ తెలివిగా ఇలా అన్నది,

“కాస్త అక్కడ ఆలస్యమైనా పాప నిద్ర పోదూ? మరి మనమెట్లా వెళదాం?”

“నేను రానమ్మా! నీవు ఒక్కదానివే వెళ్ళిరా; అన్నయ్య కూడా అక్కడే వుంటారుగా, ఇద్దరూ కలసి రావచ్చు.”

పద్మ మరేమీ మాట్లాడకుండా వూరుకుంది. ఒదినె చాలా మంచిది. కోప మొచ్చినప్పుడు ఎన్ని మాటలన్నా తనమీద చాలా ప్రేమే! ఇంత దయతో ఉదారంతో నిండుకోనున్న ఒదినెను అమాత్రం కాదిలించుకొని తన కాలుష్యం కడిగేసుకోవా లనుకుంది. ఇద్దరూ అలాగే కొంచెంసేపు మౌనంగా వుండిపోయారు.

“లేచివెళ్ళి కాస్సేపు పడుకో. సాయంత్రం అవుతుంది. స్నానంచేసి పెందరాళే వెళుదువుగాని...” నవ్వుతూ అన్నది జానకమ్మ.

పద్మ తలెత్తి ఒదినవంక చిరునవ్వుముఖంతో లజ్జగాచూసి వెళ్ళిపోయింది.

పద్మ లేచి సంతోషంగా వెళుతూవుండటం చూస్తూ జానకమ్మ అలాగే కుర్చీలో కూలబడి పోయింది. జానకమ్మ హృదయం అనురాగంతో నిండుకోనుంది. ఆమె వెనకాలకు మెడ వొరగిల వేసి కళ్ళు రెండూ మూసుకుంది. పది హేనేళ్ళ నాటి చరిత్ర అంతా ఆమె మనస్సులో ఒక్కసారిగా తెర విత్తబడింది.

* * *

జానకమ్మ కాపురానికొచ్చిన ఏడాదికల్లా యశోదమ్మ స్వర్గస్తురాలైంది. ప్రపంచపుమంచిచెడుగులేమీ తెలియని ఆ దశలో జానకమ్మ కుటుంబ భారమంతా మోయవలసి వచ్చింది. యశోదమ్మ చివరి రోజున కోడల్ని దగ్గరకు పిలిచింది. కొడుకు మధుమూర్తి దగ్గర్లోనే కుర్చీలో కూచున్నాడు. యశోదమ్మ జానకమ్మను తన పక్కలో కూచో బెట్టుకుంది. తల్లి చావు బతుకులమధ్య వున్నా ఈ చింత లేకుండా హాయిగా బైటెక్కడో ఆడుకుంటున్న పద్మను పిలిచింది యశోదమ్మ. అప్పటికింకా పద్మకు నాలుగో ఏడుకూడా రాలేదు. తల్లి పిలిపించగానే పద్మ ఆడుకొనేదల్లా పరుగెత్తుకుంటూ ఇంటో కొచ్చింది. ఒచ్చీరావటంతోనే తల్లిపక్కలో వున్న బత్తాయిపండు తింటూ కూచుంది. యశోదమ్మ ఒక్కక్షణం పద్మకేసి చూసి వెంటనే తల తిప్పుకుంది. జానకమ్మ అత్తగారి కనుకొలకులలోనుండి కారుతున్న నీళ్ళను తన పవిటచెంగుతో తుడిచింది. యశోదమ్మ ఒణుకుతూవున్న తన చేతులతో జానకమ్మ కుడిచేయి పుచ్చుకొని ఒక్కసారి ముద్దెడుకుంది. జానకమ్మ ఆ సమయంలో ఎంతో ప్రయత్నంమీద తన దుఃఖాన్ని ఆపుకుంది.

ఇలాగ రెండు నిమిషాలు గడిచాయి.

యశోదమ్మ పద్మను జానకమ్మ చేతుల్లో పెట్టింది. ఆఖరిసారిగా కళ్ళుమూసేదానికిముందు కోడలితో ఇలా చెప్పింది.

“పద్మ పసిది. దాన్ని పెంచి పెద్దదాన్నిచేసే భారం నీమీదవుంచి. దానికి తల్లైనా ఒదినెవైనా నీవే. నీబిడ్డగా చూచుకుంటానని నాచేతిలో చెయ్యి వెయ్” అనగానే జానకమ్మ కంపించిపోయింది.

తనకూ పెద్ద వయసేమీకాదు. కాపురం ఈదగలిగే బలంలేదు. ఉన్న పెద్దదిక్కైన అత్తకూడా ఈనాటిలో వెళ్ళుకుంటుంది. తనూ దారంతెగిన పటమే అవుతుంది. పైగా పద్మభారం ఒకటి! మరేమీ మాట్లాడకుండా జానకమ్మ పద్మను ఒళ్ళోకి తీసుకుంది. అత్తతో మాటిచ్చింది—

“నీ కా భయమేమీ అక్కర్లేదు అత్తమ్మా! పద్మ పెంపకం భారం నా మీద వేసుకుంటాను. నా గొంతులో వూపిరుండగా పద్మకు ఏలాంటి కష్టమూ రాదు.”

యశోదమ్మ ఒక్కసారి జానకమ్మను, పక్కనే వున్న మధుమూర్తినీ చూచింది. మధుమూర్తి తల్లిముఖంలోకి చూడలేక నెమ్మదిగా తల వంచుకున్నాడు. మరుక్షణంలో యశోదమ్మ కళ్ళు మూసింది. శాశ్వతంగా ఈలోకాన్ని విడిచి పోయింది.

జానకమ్మ పద్మను పెంచింది. పెద్దదాన్ని చేసింది. ఎనిమిదో తరగతివరకూ చదువు చెప్పించింది. సంగీతంలోపద్మకు వున్న అభిరుచి చూచి ఇంట్లోనే వుంచేసి సంగీత మాస్టారుతో పాఠాలు నేర్పిస్తుంది. పద్మ ఏదైనా కొత్తవస్తువు కోరితే గంటలమీద అది తెప్పించి యిస్తుంది. తనకు లేకపోయినా తన ఒంటిమీద పొమ్మలన్నీ పద్మకు పెట్టి తాను చూస్తూ మురిసిపోతూవుంటుంది. పద్మను చూస్తూన్నక్షణక్షణమూ ఆమెకు యశోదమ్మ మాటలు వినబడుతూనే వుంటాయి.

★ ★ ★

జానకమ్మ కుర్చీలో అలాగే ఎంతసేపు పడుకుందో ఆమెకే తెలియదు. వంటింట్లో ఉట్టి మీద పాలగిన్నె పిల్లి దొర్లించిన చప్పుడు కాగానే జానకమ్మ ఉలిక్కిపడి లేచి మెల్లగా ఆ వైపుకు నడిచింది. అప్పుడు గోడ గడియారం సరిగ్గా మూడుకొట్టి ఆగింది.

2

కలెక్టరుగారి ఆఫీసు ఆవరణలో సంగీతకచేరి జరిగిం తరువాత మరునాటి సాయంత్రం ఆరు గంటలప్పుడు పద్మ దొడ్లోబావి దగ్గర మల్లెపూలు కోస్తూంది. పక్కనే అయిదేళ్ళ మేనకోడలు అమ్మడు కూడా వుంది. పద్మ ప్రయాసమీద ఎత్తుగావున్న తీగెల్ని అందుకుని పూలుకోస్తుంటే అమ్మడు వెండిపళ్ళెం పట్టుకుని పూలు అందుకుంటోంది.

అవతలపక్కన వుండే యింటికీ ఈ యింటికీ దొడ్డిభాగంలో వున్న ఈ బావి వుమ్మడిసొత్తు. అవతల గదిలో వున్నవాళ్ళూ, ఈ యింట్లోవాళ్ళూ ఇద్దరు ఆబావినే వాడుకోవాలి. అందుకని ఆ బావిని రెండిళ్ళకు మధ్యలో వుండే అడ్డుగోడలో సగానికి అమర్చారు. ఆ ఇంటివాళ్ళు అవతలి సగంభాగం ఈ వైపువాళ్ళు ఇవతలి సగంభాగం వాడుకుంటూ వుంటారు.

అవతలి గదిలో వున్న రాజా దొడ్లోపడక కుర్చీ వేసుకుని ఏదో పుస్తకం తిరగవేస్తూపడుకున్నాడు. పుస్తకం తిరగవేస్తూవున్నాడేకాని ధ్యాసంతా పూలు కోస్తున్నవాళ్ళమీదేవుంటూన పేజీలు తల్లకిందుగా పెట్టి తిప్పుతున్నాడు.

పడకకుర్చీలో కాళ్ళు పారజాచుకు పడుకున్న రాజా ఇవతలివాళ్ళకు బాగా అగుపిస్తాడు.

పద్మ ఎగిరెగిరి అందుకుంటూ తీగెలు ఒంచి మల్లెపూలు కోస్తూంది. చాలావరకు అందినవన్నీ కోసిం తరువాత ఇంకా కొన్ని పూలు మిగిలిపోయే వున్నాయి. రెండు మూడు తీగెలు బాగా పూలు నృవి. అవతలివైపు ఇంటిభాగం లోకి గోడమీదుగా వాలున్నాయి.

కిందనే నుంచుని పూలకోసం పైకి మాస్తున్న అమ్మడికి చిరాకు వేసింది. రెండుసార్లు వళ్ళంలో పూలూ వందిరిమీదపూలు చూసి బాధపడ్డది. అత్త చాలా పొట్టిదాయెను! ఎంత అందుకో బోయినా అవి అందివేగా? రోజా మరింతబువ్వ తింటే బాగా పెరగవచ్చుగదా!

అమ్మడు పూలు మరిన్నిలేవని అటూ యిటూ కోపంగా చూసింది. పుత్తరదిక్కుకు చూడంగానే అవతలి భాగంలో పడకకుర్చీలో కూచున్న రాజా కనిపించాడు. అమ్మడికి రాజా కనిపించగానే ఎక్కడ్లేని ఉత్సాహం ఒచ్చింది. ఇంకా ఇంతగా కష్టపడట మెందుకు? ఆ పెద్దాయన్ను పిలిస్తే ఒచ్చి పూలు కోసివ్వడూ? ఆ మాత్రం తెలుసుకోలేకపోయింది ‘అత్త! అసలు అత్త వుత్త తెలివితక్కువది. ఏమీ తెలియదు. తనకన్న అత్త చాలా చదువుకుందే! ఏమేమో మహా పెద్ద బొమ్మల పుస్తకాలన్నీ కొంటుందే!...పద్య చదివేది! ఈ పాటికాస్త ఆలోచించకూడదూ? తను నయం! ‘అ’ ‘ఆ’, లే యింకా రాకపోయినా ఇంత తెలివంతా ఒక్కసారి సంపాయించేసింది!

ఒకసారి రాజా వంకా, ఒకసారి తీగె అందుకో బోతున్న పద్మవంకా చూచింది అమ్మడు. రాజును చూస్తూ పూలు తలచుకునేకొద్దీ అమ్మడికి వొరారాడం మరీ ఎక్కువైంది. ఛీ... ఛీ... అత్త వుత్త దద్దమ్మ! ఏం తెలియదు? ఆయన్ని పిలవ కూడదూ?...

“అబ్బ! బలేగా కోస్తుంది మా అత్త! పూలన్నీ పైవేపెట్టే...” ఎకసెక్కంగా కనురెప్పలు ఎగరవేస్తూ అన్నది అమ్మడు.

పద్మ పూలు కోస్తూనే, “వెధవముండ! నీ దిష్టి తగిలిం దీవేళ; ఒక్కపూవు కూడా సరిగా అందడంలేదు.” అన్నది పద్మ.

అమ్మడు పకపకానవ్వింది. ఈపేరి తిరక్కుండా నవ్వినట్టుగా ఆయాసంతో బాధపడుతూ,

“అందలా...? నాకు తెలుసులే! అయినీకు అందవు.”

“అందవూ? పిచ్చిముండా ఈ సారి కోస్తాను చూడు” అంటూనే పద్మ ఇంకా కొంచెం ఎత్తుగా వున్న తీగెను అందుకో బోయింది. మునేళ్ళ మీద పైకిలేచి అందుకోవటంలో, అల్లిక కోసం పెట్టిన క్ర్ర జారి కిందపడింది. క్ర్ర జారటంతోనే పద్మ పట్టుకున్న తీగె కూడా చేతిలోంచి జారి పోయింది. పద్మ పైకి లేచి నిలబడింది కాబట్టి పక్కకు తూలి గోడ మీద కొరిగింది.

ఈ వింత చూడంగానే అమ్మడు ఇంకా నవ్వ సాగింది.

“భళే! భళే! భళేగా కోసావు అత్తా!” అన్నది అమ్మడు మళ్ళీ.

పద్మ ఈ సారి ఏమీ మేన కోడలితో మాట్లాడ తలచుకోలేదు. ఇప్పటికే అమ్మడు చేస్తున్న హేళనంతా రాజా వింటూనే వుంటాడు. ఇంకా దీంతో మాటలు పెంచుకుంటూ కూచుంటే ఇంకా దీనికి ఎక్కువవుతుంది. అందుకని పద్మ పలక్కుండా పూలు కోసే ప్రయత్నంలోనే వుంది.

అమ్మడు అత్తవంకా పూలవంకా—చూచింది కాస్సేపు. ఇంక ఎంతసేపు ఇట్లావూరుకున్నా అత్త ఈ జన్మలో పూలుకోయలేదు. కాస్సేపు అటూ ఇటూ కోసినట్టుగాచేసి చివరికి, ఇవి వాళ్లేపొమ్మంటుంది! ఊహూ ... అట్లా వీలు కాదు. తన తెలివి ఇంక చెప్పెయ్యాలి. తను ఇట్లా ఎంతసేపు మెదలకుండా వున్న అత్త రహస్యం తనకైతే తాను తెలుసుకోలేదు.

“అత్తా! మన మీ పూలు కోయలేంలే ఇంక; మన కందవు...”అన్నది అమ్మడు ఈర్ష్యగా పైకి చూస్తూ.

పద్మ కోయటం చాలించి మేనకోడలు ఏదో ఉపాయం చెప్పబోతున్నదని తల తిప్పి అమ్మడు వంక ఏం చేద్దాం? అన్నట్టుగా చూచింది.

“ఆ ఇంట్లో పెద్దాయన్ను పిలిస్తే పోలే! బాగా వచ్చి మనకు పూలన్నీ కోసిస్తాడే? నీవు నేను మరిన్ని పూలు పెట్టుకోవచ్చు...” అమ్మడు మూతంతా ముడుచుకొని బాధగా అన్నది.

పద్మ నవ్వింది. “ఆయన మన కెందుకు కోసిస్తాడు?” అన్నది పద్మ మేనకోడలి ముఖంలోకి సాదరంగా చూస్తూ.

“ఏం? కాస్త పూలు కోసిస్తేనే అరిగి పోతారా ఎట్లా? మనింట్లో అమ్మ ఆనిక్కఅప్పచ్చులుచేస్తుందిగా. ఒకటి దొంగతనంగా తెచ్చిస్తే పోలా?”

అమ్మడు మాటకు ఏం జవాబు చెప్పాలో తెలియక పద్మ నవ్వుతూ వుండి పోయింది. మేనకోడలు తెలిసీ తెలియక అమాయకంగా అంటున్న మాటలకు పద్మ తనలో తాను వుప్పొంగి పోయింది. ఏమీ మాట్లాడకుండా అలాగే అమ్మడి ముఖంలోకి చూసూ ంది పద్మ.

ఈలోగా రాజా మెల్లిగా బావి దగ్గరి కొచ్చి నుంచున్నాడు. పద్మ మేనకోడలి మీది నుంచి దృష్టి మరల్చి రాజావంక ఒక్కసారి జాలిగా చూచింది. వెంటనే ఆమె నేదో సిగ్గూ భయమూ తుట్టు ముట్టాయి. వాకిటి వైపుకు చూసూ అన్నది —

“కాస్త చాటుగా నుంచోండి! ఒదినమ్మ ఇంట్లోనే వుంది.”

రాజా మరేమీ మాట్లాడకుండా పక్కకు తప్పుకున్నాడు. పద్మ పూలు కోయటం చాలించి మాట్లాడంగానే అమ్మడు కూడా పద్మతో సహా రాజా వైపుకు చూచింది. మొదట రాజా వొచ్చి గోడ దగ్గరగా నుంచోగానే ఇక పందిరి మీది పూలన్నీ వచ్చేశాయని అమ్మడు చాల సంతోషించింది. కాని ఆ వెనువెంటనే అత్త ఆయనగారిని చాటుగా వుండమనటం వినగానే అమ్మడికి ఎక్కడ్లేని కోపం వచ్చింది. వెంటనే ముఖం చిట్లించుకుని,

“వొదినె లేదూ ఎవరు లేదులే అత్తా! నువ్వు కూడా భలేదానివి! ఆమెప్పుడో శాంతమ్మగారింటికి పోలేనూ?...” అన్నది అమ్మడు.

పద్మకు జ్ఞాపకం వచ్చింది. ఇందాక పద్మను పూలుకోయమనిచెప్పిజానకమ్మ పక్కింటిశాంతమ్మ దగ్గరి కెళ్ళింది. చక్కు చేయడానికని మధ్యాహ్నం మూర్తి తెచ్చిన శనగపిండి ఆమెకేమీ నచ్చలేదు. ఆప్పుడే మధ్యాహ్నం రెండు మూడుసార్లు నలిపి చూసి బాగా లేదు, తిరిగి ఇచ్చేసి మంచిది తీసుకు రమ్మంది. కాని మూర్తి నవ్వుతూనే అన్నాడు — ఇంకా ఎక్కడైనా పరీక్షలు చేయించమని. అందు కోసం జానకమ్మ మధ్యాహ్నం నుండి ఎవరికైనా పిండి తీసికెళ్ళి చూపించాలనే అనుకుంటూంది. ఇప్పుడు కాస్త తీరిక చూచుకుని పక్కింటికెళ్ళి చూపించబోతూ పద్మకూ, అమ్మడికీ పూలుకోసే పని పురమాయించింది.

పూలు కోయడం చాలా సేపటినుండీ జరుగుతూంది కాబట్టి ఈ పాటికి ఒదినెగారు కూడా తిరిగి వచ్చే వేళవుతుంది. ఇంకా ఆలస్యం చేయ కూడదని,

“రేడియో దగ్గర వుంటానని లేకుండా వొచ్చేశారేం?” అన్నది పద్మ.

నిన్న పాట కచ్చేరి దగ్గర పద్మ, రాజా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు వోపలోనే పంచాయతీ బోర్డువారి పబ్లిక్ రేడియో ఒకటి వుంది. అక్కడే నిలబడుకోమంటూను రమ్మని రాజా పద్మకన్నా ముందుగా వెళ్ళాడు. కానీ తీరా పాటకచేరీ అయింతరవాత పద్మ వచ్చేటప్పటికి రాజా రేడియో దగ్గర లేడు.

“మీ అన్నయ్యా నీవు కలిసే వొస్తున్నారుగా! ఎట్లా మాట్లాడటం?”

పద్మ ఈ మాట వినంగానే పకపకా నవ్వింది. పమిట చెరుగు నోటి కడ్డు పెట్టి నవ్వాపుకుంటూ, “ఎంత పిరికివాళ్ళుండి! మా అన్నయ్య నా వెంట పూర్తిగా రాలేదు. కొంతవరకే వచ్చి అవతలెవరో స్నేహితుళ్ళో కలిసి వెళ్ళారు. నేను ఒంటరిగానే వచ్చాను” అన్నది పద్మ.

రాజా తనభయానికి తానే చాలా సిగ్గుపడ్డాడు. లజ్జతో ముఖం వివర్ణమైంది. పోనీ యిద్దరూ కలిసి వస్తుంటే మాత్రమేం? తను ధీమాగానే రేడియో పద్మ మంచో కూడదూ? ఇట్లా పారిపోయి రావటాన పద్మ ముందుజరిగే పరాభవమే కాకుండా తన బలహీనతను తానే బైట పెట్టుకోవడ మైంది.

రాజా ఏమీ మాట్లాడకుండా నుంచున్నాడు. పద్మ అతని నుండి ప్రతి జవాబు కోసం కొంచెం సేపు ఎదురు చూచింది. బహుశా తను అన్న పరిహాసపు మాటకు నొచ్చుకొనుంటాడు. రాజాతలలో పున్నఆశక్తి పట్టుబడి పోయిదనికించబడిపోయాడు.

పద్మ మళ్ళీ తనే అన్నది, “ఉదయం నీళ్ళు తోడేప్పుడు ఏమిటి కాగితం చూపిస్తున్నావు?”

“నాకు పోస్టింగ్ ఆర్డరొచ్చింది” అన్నాడు రాజా ముక్తసరిగా.

రాజా ఈ మాట అనటంతోటే పద్మ ఏదో దెబ్బ తగిలినట్టుగా ఒక్క క్షణం నిశ్చలంగా నిలబడి పోయింది. అంతవరకు ఏదో ధ్యాసలో పరిహాసంగా అమృతం పేపిస్తూ మాట్లాడుతున్న మాటలన్నీ ఒక్కసారిగా గొంతులోనే కప్పబడి పోయినాయి. జాగా ఒడిగా పరుగెత్తుతున్న గుర్రపు పందెంలోని ఒకానొక గుర్రం, ఎదురుగా వొచ్చిన పెద్ద అఘాతాన్ని చూచి ఎలా స్తంభించి పోతుందో ఆమాదిరి పద్మ నిశ్చేష్టురాలై రాజావంక నిర్వాలంగా చూస్తూ వుండి పోయింది.

“ఎందుకని?” కొంచెం తారి అన్నది పద్మ.

“నాది టెంపరరీ పోస్టు కదూ? పూర్తయింది” అన్నాడు రాజా నవ్వుతూ. కాని రాజా నవ్వటంలో ఎంత మాత్రం సత్య దూరమైన విషయం లేదు. కేవలంగా ప్రగాఢమైన బాధ తప్ప.

“అమ్మడు ఇంతవరకూ పూరికే వాళ్ళమాటలు వింటూనే కూచోలేదు. చెట్టు చుట్టూర తిరుగుతోంది. తనలో తానే చాలా మూర్లు గొణుగుకుంది. ఎంత సేపు చూసినా అత ఏదో మాటలతో కాలక్షేపం చేస్తుంది కాని, ఒక్క పూవైనా ఆయన చేత కోయించింది కాదు. నేను ఎంత చెబితే మాత్రం యేం? అత్తకు ఆ మాత్రమైనా తెలివి లేదు. చీకటి పడి పోతుంది. ఇంతవరకు పూలు కోయడమే కాలేదు. ఇంకా తల దువ్వుకోవాలి. స్నానం చెయ్యాలి. ఇస్త్రీ బట్టలేసుకొని అమ్మేదో అప్పచ్చులు చేసి పెడతానంది. వాటి పంటా పట్టాలి. ఎప్పుడివన్నీ జరిగేది? ఉ హు అత్తతో పోరన్నా పెట్టి పూలు కోయించుకోవాలి.

“అత్తా! నీ వాయన చేత పూలిప్పుడు కోయించవేం?” అన్నది అమ్మడు పద్మ చేయి పట్టుకుని వూగిస్తూ.

రాజాతో ఏమో మాట్లాడబోయి అమ్మడు చేయి పట్టుకోంగానే చిరాకుగా విదిలించుకోబోయింది పద్మ. రాజా మీదినుండి దృష్టి మరల్చబోయేప్పుడు ఒకసారి ఇంటి వాకిటి మీదికి కూడా చూచింది. ఇంటి వాకిట్లో ఎవ్వరూ లేక పోగా వాకిలి పక్కనే వున్న కిటికీ లోకి చూపు వెళ్ళింది. అక్కడ జానకమ్మ కిటికీచూచలు పట్టుకుని పద్మ వైపే చూస్తూ నిలుచునివుంది.

జానకమ్మ పద్మకూ అమ్మడికీ పూలు కోసే పనిని వినియోగించి శెనగపిండి తీసుకుని పక్కింటి శాంతమ్మ దగ్గరి కెళ్ళింది. ఆమెగారు సమయానికి ఇంట్లో లేకుండా బావికి గావును బిందె తీసుకు పోయింది. అందుకని జానకమ్మ తిరిగి రెండు మూడు నిమిషాలలోనే ఇంటికొచ్చేసింది. సరాసరి వంటింట్లోకొచ్చి శెనగపిండి పొట్లాం తీసి స్టూలు మీద పెట్టి, ఏదో పని మీద పెరటి లోకి పోయేటప్పటికి పద్మ రాజాతో మాట్లాడటం చూచి జానకమ్మ పక్కకు తిరిగి కిటికీ దగ్గర ఒక పక్కగా ఒదిగి నుంచుంది. మాటలన్నీ చక్కగా విన్నది.

ఒదినెగారిని చూడంగానే పద్మ మరేమీ మాట్లాడకుండా చప్పున చేతిలోవున్న తీగెను ఒదిలేసి అమ్మడిని తీసుకొని ఇవతలి కొచ్చింది. జానకమ్మ పద్మ తన్ను గమనించగానే ఏమీ ఎరగనట్టుగా వంటింట్లో ఏదో పని చూచుకొంటూ హడావిడిగా వుండిపోయింది.

3

పద్మ మెల్లగా లోపల కొచ్చి ముందు హాల్లో చాప మీద కూచుంది. అమ్మడు అత కు ఎదురుగా కూచుని ఒళ్ళో పూలన్నీ చాప మీద కుమ్మరించింది. అమ్మయ్య! అని కాళ్ళు పారచాచుకుని పువ్వుల్లో అక్కడక్కడా వున్న పెద్ద పువ్వులను ఏరి మరో పక్క కుప్పగా పోసింది. మధ్య మధ్యన అత్తగారివంక తలెత్తి చూస్తూ అమ్మడు పూలేరుతూంది. తను పెద్ద పెద్ద పూలన్నీ ఏరి తనకు దాచుకోవాలి. అత పెద్దది కదూ? చిన్నవైనా పరవాలేదులే!

పద్మ ఏమీ మాట్లాటక్కుండా మేనకోడల్ని చూస్తూమౌనంగా వుండిపోయింది. కోడలు పూలేరుతూ వుండటం కేవలం ఏదో యంత్రం మాదిరి చూస్తూ వుందిగాని కదలిక మెదలిక ఏమీ లేదు. అమ్మడు పెద్దవీ, చిన్నవీ వేరు చేసి రెండు భాగాలుగా కుప్పలు పెట్టింది.

ఒకసారిగా రెండింటి వంకా చూచి తలవూపి ఎత్తు వెడల్పులు కొంచెం సరి చూచింది.

“అత్తా! ఇందులో నీ కేది కావాలో చెప్పు” అన్నది అమ్మడు.

పద్మ ఏమీ మాట్లాడకుండా మేనకోడలి ముఖంలోకి ఒకసారిచూచి తలమాత్రం వూపింది. తల వూపవలసిన అగత్య మేమీ అందులో లేక పోయినా ఏదో పలకాలి కాబట్టి తలవూపి వూరుకుంది. అత్త ఏమీ పలికి మాట్లాడక పోతే చూచి అమ్మడు తిరిగి పూల కుప్పలు సరి చూడటంతో నిమగ్నమైంది.

జానకమ్మ పద్మ ఇంట్లోకి రావటం, చాపమీద కూచుని అమ్మడి మాటలకు ఒకదానికీ బదులు పలక్క పోవడం గమనిస్తూనే వుంది. పొయ్యి దగ్గర కూచుని వంట పెడుతూ పద్మను తలచుకొని ఒకటి రెండు పర్యాయాలు తనలో తానే నవ్వుకుంది. నిజానికి రాజా మీద ఎంత ఘనంగా మనస్సుందో పద్మకూ, జానకమ్మకూ బాగా తెలుసు. అప్పుడప్పుడు చాటుమాటుగా దొడ్లో బావి దగ్గర నుంచుని రాజావైపు చూచి నవ్వుతూ వుంటం జానకమ్మ స్వయంగానే తను చూచింది. కాని ఆ చూచినపుడుగాని, తనలో తను అడిగి సంగతేమిటో తెలుసుకోవాలని తోచినప్పుడు జానకమ్మ పద్మను ఇందు గురించి ఏమీ ప్రశ్నించ లేదు. రాజా కూడా మంచి వాడే! చిన్న వయస్సులోనే వున్నాడు. పద్మకు ఈడు బాగా సరిపోతుంది. చక్కదనానికి సొగసుకు ఏమీ లోటు లేదు. నవీనంగా కాలేజీ కుర్రాళ్ళు ప్రస్తులన్నీ వేస్తాడు. చిన్నగా మృదువుగా వనుపు వచ్చని రంగులో నవ్వుతాడు. రెండు మూడు పర్యాయాలు ఏదో ఆఫీసు పని మీద కాగితాలు పట్టుకుని మూర్తి దగ్గరకి కూడా వచ్చాడు. అప్పుడు చూచింది జానకమ్మ. రాజాలో వున్న వినమ్రత మర్యాద చాలా గొప్పగా వుంటవి. రాజాను గురించిన ఇలాంటి ఆలోచనలతోనే జానకమ్మ పద్మను కేక వేసింది.

వంటింట్లో నుంచివచ్చిన ఒదినెగారి పిలుపుకు ముందు హాల్లో కూచున్న పద్మ వులిక్కిపడింది. అమ్మడిముఖంలోకిచూస్తూ ఎక్కడోఆలోచిస్తున్న పద్మ ఒదినెగారు తన్ను పిలుస్తుందనికూడా మనస్సులో వుంచుకోలేదు.

చాపమీద కూచున్నదల్లా తటుక్కున పైకిలేచి నుంచుంది పద్మ. భయంతో దడదడ కొట్టుకొంటున్న గుండెల్ను ఎంతో ప్రయత్నంమీద సంబాళించుకోబోయింది. కాని తను అశక్తురాలై వివశమై పోయింది. ఒదినె ఎందుకో తన్ను పిలిచింది. పూరికే పిలవడమైతే పరవాలేదు. ఇంకా ఏదైనా పని కూడా చెప్పిందేమో? తనకు సరిగా వినబడలేదు. ఇప్పుడు సరాసరి ఇంట్లోకే పోయి ఎందుకు పిలిచావని అడిగితే మండిపోదూ? అసలే తన గుట్టంతా ఇంతకుముందుగానేతెలిసిపోయింది. తను ఇక ఇన్నాళ్ళు మాదిరి గౌరవంగా సాగించుకోటానికి వీల్లేదు. వురితాటికి గొంతివ్వబోతూ పోలీసులమధ్య నడుస్తున్న తీరులో పద్మ అడుగులో అడుగేసుకుంటూ వంటింటి వాకిటివాకా వెళ్ళింది. గడప దాటి లోపలికిరాగానే జానకమ్మ పొయ్యి ఓమారు వూది, పొయిగొట్టం ఆవలకు నెట్టి, “కాస్త అక్కడ కూచుని చక్కెర తురుం పట్టమ్మా! నే నీ పని కొంచెం చూసుకుంటాను” అన్నది జానకమ్మ. పద్మ ముఖంలోకి నకోతుకంగా చూస్తూ. నిమ్మళంగా ప్రశాంతంగా వున్న ఒదినెగారి ముఖం చూచి పద్మ ఒక్కసారి ఆశ్చర్య పోయింది. కుళ్ళూ, ద్వేషమూ ఏమాత్రం కూడా కనిపించని జానకమ్మగారి దీప మైన దయామయ వదనంలో పద్మకు బోలెడంత చోటు వున్నట్టుగా తోచింది. ఒదినెగారి అపార కారుణ్య భవంతిలో తను ఏమూలనైనా తలదాచుకోవచ్చునని వెంటనే కొంచెంగా సంతోషించింది కూడా పద్మ.

జానకమ్మ అక్కడే కూచుని తురుంపట్టమన్నా పద్మ కొబ్బరిగిన్నెలు, పళ్ళేమూ పట్టుకుని ముందు హాల్లోకి ఒచ్చింది. ఒదినెకు ఎదురుగా కూచుని తన వంకిలవు శరీరాన్ని చూపించాలని ఆమెకు లేదు. ఎప్పుడు ఏ సమయంలోనైనా ఒదినె తనను హెచ్చరించవచ్చు తనే గనక దగ్గరగాకూర్చుంటే. ఆ మాట తలుచుకునేప్పటికి పద్మమీద ఏదో చెట్టువిరిగి పడ్డట్టుగా తోచింది.

చక్కెరతురుం పట్టటానికి హాల్లో చాపమీద కూచుంది పద్మ. వెండిపళ్ళెం ముందుపెట్టుకుని ఒక్కొక్కటిగా తురుం పట్టాలనుకుంది పద్మ. మొట్టమొదటి కొబ్బరిగిన్నె తీసి పగలవరకూ తిప్పింది. తిప్పుతూనే ఏదో ఆలోచించింది. రాజాకు పోస్టింగ్ఆర్డరొచ్చింది. ఇక రేపో ఎప్పుడో వెళ్ళిపోతాడు. వాళ్ళ వూరెక్కడో చాలా దూరమట. విశాఖపట్నం. అక్కడికి వెళ్ళిపోతాడుగావును. వెళ్ళిపోయేప్పుడు అయితే కొంచెంగా కష్ట పడతాడేమో. ఇన్నాళ్ళు మనస్సును చంపుకోలేక! కాని వెళ్ళిపోయింతరువాత, తనను పూర్తిగా మరచిపోతాడు. ఆఫీసు కెళతాడు. —అయిపోగానే ఇంటికి తిరిగొస్తాడు. ఒచ్చీ రావటంతోనే ఆఫీసు కట్టలు

(ఇంకా ఉంది 7 వ పేజీలో)



ఈ నవీనమైన టూత్‌పేస్టుతో పిల్లల పళ్లను కాపాడండి

మీ పిల్లల పళ్లు అమూల్యమైనవి; మీరు తప్పక వాటికి ప్రత్యేకమైన శ్రద్ధతీసుకోవాలనే అనుకుంటారు! అందువల్లనే మీరు ఆక్టివ్ క్లోరోఫిల్‌గల ‘కోలినోస్’ వాడాలి— ఈ నవీనమైన టూత్‌పేస్టుయొక్క నురుగు దంతక్షయాన్ని కలిగించే క్రిములను తొలగించును. మరియు మీ యిగుర్లను గట్టిగా, ఆరోగ్యవంతముగ ఉంచుటలో సహాయపడును.

దాని పెప్పర్‌మెంట్‌వంటి రుచి. క్రొత్త ఆకుపచ్చని రంగులుంటే పిల్లలకు ఇష్టము. ‘కోలినోస్’తో ఎంతో ఎక్కువ పొదుపు అగునని మీరు తెలుసుకుంటారు. ఒక సారి బ్రష్ మీద అర అంగుళమే చాలు.

ఆక్టివ్ క్లోరోఫిల్‌గల ఆకుపచ్చని ‘కోలినోస్’ వాడుట నేడే ప్రారంభించి మీ డబ్బుకి అత్యధిక విలువను పొందండి!

ఫ్లిట్ మీ ఆరోగ్యమును ఎలా కాపాడుతుంది

మలేరియా, టైఫాయిడ్, కలరా మరియు యితర జబ్బులను కలిగించే రోగక్రిములను చంపును

ఫ్లిట్ ఒకే ఒక కీటకనాశిని కాదు. అది ఎన్నో కీటకనాశినుల మిశ్రమము. డీడీటీ చేరిన ప్రతి ఒక్క కీటకనాశిని మిగతా వాటిని అధిక శక్తివంతముగ చేయుటలో సహకరించినది. ఈ సరియైన శక్తే ఫ్లిట్‌ను మీరు కొనగలిగే కీటకనాశినులలో అత్యధిక శక్తివంతమైన, అత్యంత పొదుపుకూర్చే కీటకనాశినిగా చేస్తున్నది.

ఫ్లిట్ మనుష్యులకు కాని, పెంపుడు ప్రాణులకు కాని హాని కలుగచేయదు. నేడే ఒక టిన్నును కొనండి—అది కీటకములను ఎలా నాశనము చేయునో చూస్తే మీరు ఆశ్చర్యపడతారు.



1 ఇంటివద్ద ఉండే కీటకములను అన్నిటిని చంపును—కొన్నిటిని మాత్రమే కాదు

అత్యధిక మానవకమువకు శాస్త్రపద్ధతిలో తయారైన అతి శక్తివంతమైన కీటకనాశినులు ఫ్లిట్‌లో కలవు. ఇంటివద్ద కీటకములు దానినుండి తప్పించుకోలేవు. అది అంత శక్తివంతమైనది!

2 మీరు జల్లుచేసే ప్రతి అణాకు ఎక్కువ కీటకములను నాశనము చేయును

ఫ్లిట్ జల్లిన చోటుల వారముల కొలది కీటకములను నాశనకారిగా ఉండును. మీరు దానిని వాడిన తరువాత చాల కాలము వరకు అది మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటుంది. ఫ్లిట్‌తో మీ యావత్తు కుటుంబముయొక్క ఆరోగ్యము రక్షించుకొనండి!

ఎఱుపు, తెలుపు & నీలిరంగు డబ్బాలో

1730 స్టాండర్డ్-వాక్యూమ్ ఆయిల్ కంపెనీ (కంపెనీ సభ్యుల బాధ్యత పరిమితము)

కంపెనీ మీటింగు:

టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్

25-8-55 వ తేదీ గురువారమునాడు జరిగిన షేరు హోల్డర్ల 48 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చెయిర్మన్ శ్రీ జె. ఆర్. డి. టాటా యిచ్చిన ఉపన్యాసము.

సోదర సోదరీ మణులారా!

గతసారి వార్షిక సమావేశంలో మీ యెదుట ఉపన్యసించిన తరువాత, ప్రత్యేకంగా మన కంపెనీకి, సామాన్యంగా ఈ పరిశ్రమకు సంబంధించి అనేక విషయాలు జరిగినవి. ప్రభుత్వ విధానముల గురించి ముఖ్యమైన ప్రకటనలు చేయబడ్డాయి. చట్టాలు చేయబడినవి. పథకాలు రూపొందించబడ్డాయి. పన్నుల మీద నివేదిక ప్రచురింపబడింది. ఇవన్నీ మనకు ముఖ్యంగా సంబంధించిన సన్నిహిత విషయాలు.

2. మన వార్షిక నివేదికలోను, లెక్కలలోను కంపెనీ వ్యాపార వివరాలన్నీ యివ్వబడ్డాయి కాబట్టి షేరు హోల్డర్ల ప్రశ్నలకు సమాధానం యివ్వడం తప్ప, నేను ఈ సమావేశంలో వాటిని గురించి విశేషంగా వివరింప వలసిన పనిలేదు. అందువల్ల ఈనాడు నేను ముఖ్యమైన రెండు అంశాలమీద మాట్లాడుతాను. అవేమంటే, ఒకటి: ఈ సంవత్సరంలో ప్రభుత్వంవారు చేసిన ప్రకటనలనుండి, చర్చలనుండి తెలుసుకోదగిన ప్రభుత్వ ఆర్థిక విధానము. రెండవది: సాలుకు 20 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించడానికి మన యంత్రశాలలను విస్తరించే ప్రయత్నం.

ఆర్థిక వ్యవస్థ

3. గత రెండు వార్షిక సర్వసభ్య సమావేశాలలోను మిశ్రిత ఆర్థిక వ్యవస్థ గురించీ, అందులో ప్రయివేటుపారిశ్రామిక వేత్తలు నిర్వహించవలసిన బాధ్యతలగురించీ ప్రసంగించాను. పంచవర్ష ప్రణాళికలలో ప్రయివేటు వ్యాపారస్తులు తమ పాత్రలను సముచితంగా నిర్వహింపగలగడానికి అనేక అవకాశాలున్నాయనీ గూడా చెప్పాను.

4. సాహసోపేతమైన ప్రణాళికా రచనలు, అకుంఠిత దీక్షతో అభివృద్ధి ప్రణాళికల అమలు, జీవన ప్రమాణాలను హెచ్చించడానికి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, అందరికీ సమానంగా సాంఘిక న్యాయం జరిగేటట్టు చేయడానికి అవసరమన్న విషయం అందరూ అంగీకరించిందే. మొట్టమొదట దేశ సౌభాగ్యం పెంపొందించక పోతే, ప్రజలలో పంచిపెట్టడానికి దారిద్ర్యం తప్ప మిగిలేది యేమీ వుండదు. అందువల్ల దేశంలో సాధ్యమైనంతవరకు మొట్టమొదట వస్తూత్పత్తిని అధిక పరచాలి. పై ఉద్దేశ్యాలు నెరవేరడానికి అధికోత్పత్తియే ముఖ్య సాధనము. అయితే, ఇది సామాన్యమైన విషయం కాదు. అందుకు ప్రజల సమష్టికృషి, ప్రభుత్వం తోడ్పాటు ముఖ్యావసరము. ప్రజలు, ప్రభుత్వం ఒకరికొకరు అండగా నిలిచి దేశ సౌభాగ్యంకోసం కృషి సల్పదగిన యీ మిశ్రిత ఆర్థిక వ్యవస్థకు నా ఆమోదం యిదివరకే తెలియపరిచాను.

5. మొత్తంమీద ఆర్థిక విధానంలో అభిప్రాయ భేదాలకు తావులేదు. అనేక పర్యాయాలు ప్రభుత్వ ప్రతినిధులు చేసిన ప్రకటనలను బట్టి, ప్రసంగాలను బట్టి, ఈ లక్ష్య సాధనాలు ధృవపరుపబడినట్లు కనబడ్డాయి. మన ప్రధాని అంతటి ఆయనే, అనేకసార్లు, ఈ విషయమై ప్రసంగిస్తూ, దేశ అభివృద్ధి కృషిలో ప్రయివేటు పరిశ్రమలకు మంచి స్థానము కలదనీ, సోషలిజం అంటే జాతీయ కరణమని అనుకోవడం పొరపాటనీ ఉద్ఘాటించారు. ఈ యేడు మే నెలలో ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, యిలా చెప్పారు: "ప్రయివేటు పరిశ్రమలు అభివృద్ధి పొందేట్లు మనం ప్రోత్సాహమన్నా యివ్వాలి. లేదా అవి లేకుండాన్నా వుండాలి. ఈ రెండిటిలో యేదో ఒకదాని కన్న మనకు గత్యంతరం లేదు. ప్రయివేటు పరిశ్రమలు వుండాలని కోరుతూ వాటి అభ్యుదయాన్ని నిరోధించడంకన్న తెలివి తక్కువ పని ఇంకొకటిలేదు.... ప్రభుత్వ పరిశ్రమలు స్వక్రమంగా పనిచేయడానికి ప్రయివేటు పరిశ్రమలు పోటీగా నిలబడి పనిచేస్తుండడం చాల వాంఛనీయమైన విషయం."

6. అదేవిధంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.టి. కృష్ణమాచారి ఈ సంవత్సరం జులై నెలలో పరిశ్రమల కేంద్ర సలహాసంఘం తుది సమావేశంలో మాట్లాడుతూ, కేవలం జాతీయ కరణ కోసం పరిశ్రమలు జాతీయం చేయబడవని చెప్పారు. ప్రయివేటు పరిశ్రమలు తమకు కేటాయించబడినరంగాలలో అనుకున్నప్రకారం అభివృద్ధిని సాధింప లేనప్పుడే ప్రభుత్వం కలుగజేసుకుంటుందనీ అప్పుడు గూడా ప్రభుత్వ పరిశ్రమలకు సహాయభూతంగా వుండడానికి ప్రయివేటు పరిశ్రమలు కోరబడవచ్చుననీ గూడా ఆయన వెల్లడించినారు.

7. ఇటీవలనే, కంపెనీల బిల్లు గురించిన చర్చల సందర్భంలో పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్థికమంత్రి పరిశ్రమల విషయమై యిలా అన్నారు:—

"ప్రయివేటు పరిశ్రమలు వుండాలని నిర్ణయం చేసుకొని ఆ పరిశ్రమలనుండి గరిష్ఠ ప్రమాణం ఫలితాలు పొందాలని మనం నిర్ధారించుకున్న తరువాత, ప్రయివేటు పెట్టుబడిదార్లు తమ ధనమును జాయింటు స్టాకు కంపెనీలలో పెట్టుబడి పెట్టేటట్లు వారికి యిలా ప్రోత్సాహం యివ్వాలో చూడవలసిన బాధ్యత మనది.... ఇదే సముచితమైన, ప్రశంసార్హమైన లక్ష్యము...."

8. అయితే, ప్రోత్సాహకరంగా వున్న యిటువంటి ప్రకటనలకు ప్రాముఖ్యమిస్తూ, గత సంవత్సరం జరిగిన సంఘటనలను విస్మరించడం వాస్తవిక పరిస్థితులను గమనించక పోవడమే అవుతుంది. ఇటీవల రాజ్యాంగ చట్టంలో కొన్ని సవరణలు చేయబడ్డాయి. కంపెనీల చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదింపబడినవి. ఇంతేకాకుండా పన్నుల విచారణ సంఘం నివేదిక దృష్ట్యా దేశ ఆర్థిక విధానం, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ప్రతిపాదనలలోని కొన్ని అంశాలు, సోషలిస్టు పద్ధతిని సంఘ వ్యవస్థగురించి చేయబడిన ఆవడి తీర్మానమునకు యేవిధంగా అర్థాలు తీయబడింది, దాన్ని యే విధంగా అమలు జరుపడానికి ప్రయత్నం జరుగుతున్నదీ, యివన్నీ మనం పరిశీలింపవలసి వున్నది.

9. రాజ్యాంగచట్టానికి చేయబడిన నాల్గవ సవరణ ప్రకారం, న్యాయస్థానాలకు పోవడానికి పౌరునికి అవకాశం నిరాకరింపబడింది. ఇది ఆస్తిహక్కుకు తీవ్రంగా భంగం కలిగించినట్లు అవుతుంది. ఇది మానవులకు ప్రధానమైన హక్కులలో ఒకటిగా తరతరాలనుంచి పరిగణింపబడుతూ, మిత్రరాజ్య సమితివారిచే ప్రకటన ద్వారా ధ్రువీకరింపబడింది. ఈ ప్రకటనను ఇండియాసహా ప్రపంచమంతా శిరసావహించింది. మన ప్రధాని చెప్పినట్లు, ఏపరిశ్రమను అయినా తీసుకొనడానికి నిశ్చయించినప్పుడు అందుకు సబబైన ధరను చెల్లించడమే ప్రభుత్వం ఉద్దేశ్యం కావచ్చు. అయినా, ప్రభుత్వం చేతిలో యిటువంటి నిరంకుశమైన అధికారం ఒకసారి చిక్కిందంటే ముందు యెప్పుడైనా అది దుర్వినియోగం ఆయేందుకు అవకాశం లేకపోలేదు. ఇంతే కాకుండా ఈసవరణ, పారిశ్రామికవేత్తలయు, పెట్టుబడిదారులయు ధైర్య విశ్వాసాలను మొదలంట నరికివేస్తున్నది. అట్టి సందర్భంలో ప్రయివేటు పరిశ్రమలు తమ పాత్రలను శక్తిసామర్థ్యాలతో నిర్వహించడానికి ప్రతిబంధకం కలుగుతుంది.

కంపెనీల సవరణ బిల్లు

10. కంపెనీల సవరణబిల్లు యిప్పుడు పార్లమెంటులో చర్చింపబడుచున్నది. అది ప్రవేశపెట్టబడిన తరువాత జాయింటు సెలక్టుకమిటీకి పంపబడింది. అక్కడ కొన్ని సవరణలు చేయబడ్డాయి. ఈ సవరణలు మొదటి ప్రతిపాదనల కంటె చాలా దూరంగా వెళ్ళాయి. ఈ సవరణలు అంగీకరింపబడేపక్షంలో జాయింటుస్టాకుకంపెనీల సక్రమ నిర్వహణకు విఘాతం కలుగుతుంది. ఈ బిల్లు విషయమై పార్లమెంటులో అనేక వాదోపవాదాలు జరిగినవి. ఇదివరకు నేను చెప్పినట్లుగా ఆర్థికమంత్రి వైఖరి మాత్రం ప్రోత్సాహజనకంగా వున్నది. కంపెనీల శ్రేయస్సుకు ప్రతిబంధకంగా వుండే షరతులను చట్టంలో చేర్చడానికి పార్లమెంటు నిరాకరిస్తుందనే ఆశిద్దాము.

పన్నుల నిర్ణాయక సంఘం నివేదిక

11. డాక్టర్ జాన్‌మత్తాయి నాయకత్వం క్రింద పన్నులనిర్ణాయకసంఘం ప్రకటించిన నివేదికను శల్యపరీక్షచేయడానికి ఇది అదనుకాదు. నివేదికలో ప్రయివేటు పరిశ్రమలదృష్ట్యా లాభకరమైన శిఫారసులు కొన్ని గలవని నేను అంగీకరిస్తున్నాను. కొన్ని సిఫారసులుమాత్రము ముఖ్యంగా ఇన్‌కంటాక్సు ఆక్టు 23 ఏ సెక్షను సందర్భంలో దుష్ఫలితాలకు దారి తీస్తున్నవి. అందులో ఉద్దేశింపబడిన పన్నుల ఫలితాలనుగురించీ, తొలి సంవత్సరాలలో ఆదాయము వినియోగముల విషయంలో పరిమితులను యేర్పరచినందువల్ల ఉత్పత్తికి కలుగబోయే పతిబంధకముగురించీ నేను యెక్కువ ఆందోళన పడుతున్నాను. ప్రయివేటు పరిశ్రమల ఉత్పత్తి శక్తిలోను, కృషిలోను ఎట్టి నిరోధము కలిగింపగూడదని కమిషన్‌వారు తమ నివేదిక 8వ అధ్యాయంలో నొక్కిచెప్పారు. అయినా, ప్రయివేటు పరిశ్రమల కార్య కలాపాలతో సన్నిహిత సంబంధం కలిగివున్నాను కనుక, నివేదికలో సూచింపబడిన హెచ్చుపన్నుల పద్ధతిపరిశ్రమల ఉత్పత్తి శక్తిలోను, కృషిలోను తప్పకనిరోధం కలిగింపకమానదని నమ్ముతున్నాను. దీనితోపాటు, పరిశ్రమల ఆర్జనలో ఎక్కువభాగం, ప్రభుత్వానికి తరలించడంవల్ల ప్రయివేటు పరిశ్రమలు తమకు కేటాయించిన లక్ష్యాలను అందుకోలేవు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక

12. ప్రజలకు తెలియగలందులకు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ముసాయిదా స్థూలంగా ప్రభుత్వంవారిచే ప్రకటించబడింది. ఇది సంతోషింపదగిన విషయం. ఇందుకు భారతప్రభుత్వాన్ని అభినందింపవలసివున్నది.

13. దేశ అవసరాలు చాలాపెద్దవి. కాంపహరణం జరగరానివి. అందువల్ల సాహసోపేతమైన ప్రణాళిక అవసరమే. దానికి సందేహములేదు. కాని కొన్ని ప్రతిపాదనలు సంశయాలకు కారణములైనవి. ఉదాహరణకు, వాస్తవంగా మనకు లభించిన సాధనసంపత్తి నిజట్టిచూస్తే, ప్రస్తుతము అనుకున్నదానికంటె, ఎక్కువగా పెట్టుబడి లోపానికి పాల్పడకుండా పై లక్ష్యాలు సాధించడానికి సాధ్యమవుతుందా? ఆటువంటి పరిస్థితులలో అధికధరల పిశాచం తలయెత్తకుండా ఉంటుందా? అప్పుడు ప్రజాసామాన్యానికి తమకృషికి సరియైన ఫలితం దక్కుతుందా? ఒకవంక భారీపరిశ్రమల అభివృద్ధి ఇతోధికంగా జరుగుతుంటే, మరొకవంక కుటీరపరిశ్రమలు పురోగమిస్తుంటే, వీటి మధ్య అవసరవస్తువుల పరిశ్రమలకు తగిన దోహదం లేకుండా పోతుంది. అప్పుడు దేశంలో పరిస్థితులు తారుమారు కాగల ప్రమాదం లేదా? సరుకుల ధరలు మిన్నంటుతవి. అవసరవస్తువులు సమృద్ధిగా లభింపవు. భారీపరిశ్రమలలో పెట్టుబడిచేయబడిన మూలధనం సరుకులకు మార్కెట్టు లేక, ప్రతిఫలశూన్యంగా కొన్నిసంవత్సరాలవరకు నిదపోతుంది. అవసర వస్తువుల పరిశ్రమలు అభివృద్ధిచెందక పూర్వం భారీ పరిశ్రమలు పురోగమించడం అపసవ్యపద్ధతి కాదా? తరువాత ఎప్పుడో అవసరవస్తువుల పరిశ్రమలు అభివృద్ధిపరిస్తే, పరిస్థితులు చక్కబడతాయని కొందరు చెపుతున్నారు. ఇతరవిషయాలెట్లున్నా జనసంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక పూర్తిఅయ్యేనాటికి నిరుద్యోగ సమస్య తీరకరాని కొరవి అవుతుంది. బస్తీలలోను, పరిశ్రమలప్రాంతాలలోను నివసించే వినియోగదారు సరుకు న్యాయంగా వున్నప్పటికీగూడ, గ్రామ, కుటీరపరిశ్రమలలో తయారయ్యే వస్తువులకు ఎక్కువ ధరలను చెల్లిస్తారా? [illegible] గిరాకీని [illegible] అవసరవస్తువులను సమృద్ధిగా [illegible] నిమిత్తం, అంత శీఘ్రంగా గ్రామపరిశ్రమలు అభివృద్ధి చెందగలవని అనుకోవడం వాస్తవిక పరిస్థితులను గుర్తించడం అవుతుందా? [illegible] వ్యాప్తమైన నిర్వహణ [illegible], ఆధునికమైన పెట్టుబడి, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి సాధ్యమవుతుందా? [illegible] ఈ సమస్యకు సంబంధించిన అన్ని అంశాలు సమగ్రంగా పరిశీలించి ద్వితీయ పంచవర్ష ప్రణాళిక పూర్తిగా రూపొందించబడక పూర్వం, ప్రభుత్వం తగిన చర్య తీసికొనగలదని ఆశిస్తున్నాను.

సోషలిస్టుపద్ధతిని సాంఘికవ్యవస్థ

14. ఇక యిప్పుడు దేశంలో సోషలిస్టు పద్ధతిని సాంఘికవ్యవస్థ రూపొందించడానికి కృషి జరుగుతున్నది. అందరికీ సమానమైన అవకాశాలు హక్కులు వుంటాయనీ, వెనుకబడ్డవారికి రక్షణ సహాయం లభించి వారు ఉత్తమమైన జీవనం పొందడానికి వీలుంటుందనీ, ప్రజల శ్రేయస్సు కొరకు, ఆర్థిక సాధనసంపత్తి యావత్తు నిర్మాణాత్మకమైన జాతి క్షేమ కార్యకలాపాలకు వినియోగింపబడి ప్రభుత్వం అదుపులో వుంచబడుతుందనీ, స్వలాభంకోసం అధికార దుర్వినియోగం, సంఘవిద్రోహ చర్యలు అరికట్టబడతాయనీ, ఈ సోషలిస్టు సాంఘిక వ్యవస్థకు అర్థమైతే, అప్పుడు దానికి మనమంతా ప్రోత్సాహమిస్తాము. అంతేకాని, చొరవగలవారికి, ఉత్సాహవంతులకు నిరోధకంగా వుండునట్టి, పరిశ్రమల సాధనాలు హెచ్చుభాగం ప్రభుత్వ యాజమాన్యంలో వుండునట్టి, ఆర్థిక అధికారము, బాధ్యత విశేషంగా ప్రభుత్వ హస్తగతమై వుండునట్టి, ఉత్పత్తిదారుగాగాని, వినియోగదారుగా గాని, సామాన్య పౌరునకు స్వతంత్రేచ్ఛలేనట్టి సాంఘిక వ్యవస్థకు ఈ సాధనాలు దారితీస్తే ఇట్టి సాంఘికవ్యవస్థ ప్రజల సౌఖ్యానికి, సౌభాగ్యానికి ఎంతమాత్రము తోడ్పడదని మనవి చేస్తున్నాను.

15. దేశంలో వివిధ వైఖరులను పరిశీలించి చూస్తే, రెండువిషయాలు మనకు స్పష్టంగా గోచరిస్తాయి. ఒకటి: లాభేచ్ఛ లేదావ్యక్తిగతకృషికి లౌకిక ప్రయోజనం, ప్రపంచంలో మొట్టమొదటనుండి మానవునిలో పుట్టి పెరిగాయి. ఇటువంటి ప్రవృత్తి దేశక్షేమానికి భంగకరం. సంఘశ్రేయస్సుకోసం ప్రతివారు స్వార్థరహితంగా కృషిచేయడం ఉత్తమం. రెండవది: దేశ సౌభాగ్యానికి సోషలిజం తప్ప వేరే గత్యంతరం లేనట్లు దానినే పట్టుకొని ప్రాకులాడడం,

16. అయితే, వ్యక్తులు ఉత్తమజీవనము కలిగి వుండాలని కోరడంగాని, కష్టపడి పనిచేసినందుకు ప్రతిఫలంగా భౌతిక సంపద, ఆర్థిక రక్షణ అభిలషించడంగాని, నైతికంగా తప్పని నేను చెప్పడంలేదు. తేడా ఎక్కడున్నదంటే, ఇవి గ్రామీణులలోను, కార్మికులలోను నిరాక్షేపణీయాలైనప్పుడు వృత్తిపరులలోను, పరిపాలనాధికారులలోను, మేనేజరులలోను, పెట్టుబడిదారులలోను, వాణిజ్య ప్రముఖులలోను గూడ నిరాక్షేపణీయములై వుండాలి.

17. ఈనాడు జాతిని నడిపిస్తున్న చాలమంది దేశోద్ధరణకు తమ జీవితాలను అంకితం చేసిన మాట నిజమే. కేవలం సేవా ప్రవృత్తితోనే కృషి చేసిన విషయం కాదనడం లేదు. అంతమాత్రంచేత అందరు స్వార్థరహితంగా వుండాలని ఆశించడం సముచితం కాదు. ప్రజలలో హెచ్చుమంది ప్రతిఫల అవకాశం లేకపోతే ఉత్సాహరహితులవుతారు. కష్టపడి పనిచేయడానికి, శక్తిసామర్థ్యాలు చూపడానికి మనస్సు రాదు. ఇతరులు కష్టపడి పనిచేస్తే చాలు ననుకుంటారు. మనకు ఇష్టమున్నా, లేకపోయినా వాస్తవిక సరిస్థితులను గ్రహించాలి. భౌతిక లాభేచ్ఛతోగాని, భయంతోగాని లేదా రెండింటితోగాని మాత్రమే మానవుడు శ్రమించి పనిపాటులు చేస్తాడు.

18. దౌర్జన్యరహిత, ప్రజాస్వామిక పద్ధతులకు కట్టుపడిన మనవంటి దేశంలో మన ప్రభుత్వాలు, నిరంకుశ ప్రభుత్వాలవలె, బలమును ప్రయోగించి ప్రజలను భయపెట్టలేవు, పెట్టవు. కాని మనం ప్రతిఫలము, భయము రెండిటినీ వర్జించవలసివచ్చే పక్షంలోను, సమాజానికి స్వార్థరహిత దీక్షతో సేవచేద్దామనే ఆశయము ఏ కొద్దిమందినో పురికొల్పి, అందువల్ల దేశంలో అధికోత్పత్తికి ఏమాత్రం దోహదం జరగక పోయిన పక్షంలోను, జాతి చైతన్యరహిత మవుతుంది. అది. బృహత్తరమైన మన పంచవర్ష ప్రణాళికకు అశనిపాతంగా పరిణమిస్తుంది. మనం అంతా శ్రమపడి కృషిచేయడం, ఉత్పత్తిని పెంచడం, ధనం కూడ బెట్టడం, పెట్టుబడి పెట్టడం ఎంతో అవశ్యకమైవున్న యీ తరుణంలో రాబడులను తగ్గించుకోడానికీ, సమానంగా అందరికీ పంచే నిమిత్తం తగినంత సంపద ఆర్జించక ముందే, సంఘంలో సమానత్వం సాధించడానికి పట్టుపట్టడం వివేకవంతమైన విషయంకాదు.

19. మనదేశంలో రాబడులలో అసమానత్వం ఉన్నమాట నిజమే అనుకొండి. ఈ అసమానత్వం తగ్గించడానికి యిటీవల కొన్ని సంవత్సరాలుగా కృషి జరిగిన విషయం కొంతమంది విస్మరిస్తున్నారు. ఒక వంక గ్రామీణుల ఆదాయమూ, కార్మికుల ఆర్జన చాలవరకు పెరిగింది. మరొకవంక పన్నుల భారంవల్ల ఎక్కువ రాబడిగల వర్గాల ఆర్జనలు కృంగి పోయినవి.

20. ఆర్జనలు తగ్గించే ప్రయత్నంలో ప్రభుత్వం అతిగా పోవడంవల్ల విదేశ పెట్టుబడిదారులకు నిరుత్సాహం కలిగింది. లేకపోతే, విదేశ మూలధనం మన ఆర్థిక వికాస కార్యక్రమంలో ప్రముఖపాత్ర వహించి వుండేది.

21. ముఖ్యమైన మన ఆర్థిక పథకాల విషయంలో నేను చెప్పబోయే సారాంశ మిది. సంపద, సాంఘిక న్యాయం అందరికీ సమానంగా వుండాలనీ, దుర్వినియోగాలు అరికట్టబడాలనీ, సంఘవిద్రోహ చర్యలను నిరోధించాలనీ, ధనమును జాగ్రత్తగాను పొదుపుగాను వ్యయం చేయాలనీ, ధనమును పిసినారి దాచిపెట్టుకో గూడదనీ, మొదలైన చరమ లక్ష్యములకు ఏమాత్రం భంగపాటు జరగకుండానే మానవుల సహజ ప్రవృత్తులను వినియోగించుకుంటూ వుండవలెనుగాని అవి ప్రభుత్వ శాసనాల ద్వారాగాని అధికారం అమలుపరచడం వలనగాని సాధించగలమని అనుకోగూడదు.

ధనిక వాదం

22. ధనికవాదం [illegible] పూర్వకాలమునాటి విధానమని కొందరి అభిప్రాయం. యుద్ధకాలమునుండి పెట్టుబడిదారుల దేశంలో జరిగిన అభివృద్ధిని గమనిస్తే, ఇటువంటి దృష్టి పందొమ్మిదవ శతాబ్దానికి వర్తిస్తుందిగాని యీ కాలానికి వర్తించదు.

23. ఇప్పుడు మనం ఆనాటి రోజులలో వలె జీవించడంలేదు. యుద్ధకాలమునుంచి ప్రపంచంలో పెట్టుబడిదారుల దేశాలలో జరిగిన గొప్ప మార్పులను మనం కాదన లేము. ఒక శతాబ్దం క్రింద వున్న ధనికవాదానికి ఇప్పటి కాలంలో అమలు జరుగుతున్న ధనికవాదానికి చాలా తేడావున్నది. అది ఆధునిక సంక్షేమ రాజ్య పరిస్థితులతో పొత్తు కలుపుకొని, యిదివరకు పరిశ్రమలలో యెప్పుడూ కనివిని యెరుగని విధంగా సంపదను ఐశ్వర్యాన్ని సృష్టిస్తున్నది. అయితే; ఈ నగ్నసత్యం కేవలం లెక్కల వలన కనపడేది కాదు. ఉదాహరణకు, కొన్ని నెలల క్రితం ప్రకటింపబడిన "ద్వితీయ పంచవర్ష ప్రణాళిక స్థూల రూపం" అనే కరపత్రంలో జాతి ఆదాయం లెక్కలు ఇవ్వబడ్డాయి. దానిని బట్టి నిరంకుశ ప్రభుత్వం క్రింద సోషలిస్టు దేశాలలోని సాలీనా జాతీయ ఆదాయం పెరుగుదల, పెట్టుబడిదారుల దేశంలోకంటె మూడు మొదలు అయిదురెట్లు అధికంగా వున్నదని మనం నమ్మవలసి వస్తుంది. మాచాయగానైనా దీనివల్ల తూర్పు జర్మనీ, పోలండ్, హంగేరి లేదా బల్గేరియా దేశాలలోని ఆర్థిక అభ్యుదయం అమెరికా మాట అటుంచి పశ్చిమ జర్మనీ, బెల్జియం ఫ్రాన్సు లేదా ఇంగ్లండు దేశాలలోకంటె అధికంగా సాధింపబడుతుందనడం సాహసమే అవుతుంది. సాక్ష్యాధారం బట్టి చూస్తే, పశ్చిమ యూరోపియన్‌దేశాలలోనిజీవనపరిస్థితులు తూర్పు యూరోపియన్ దేశాల పరిస్థితులకంటె చాలా మెరుగ్గా వున్నాయని తెలుస్తుంది. యుద్ధానంతరం సాధింపబడిన ఆర్థిక పునరుద్ధరణ కార్యక్రమం కూడ ఎక్కువగానే వున్నది. ఈ విషయం తూర్పు జర్మనీకి, పశ్చిమ జర్మనీకి ఒకసారి పోయి చూస్తే విస్పష్టంగా బోధపడుతుంది. ఈ రెండు మండలాలు యుద్ధంలో పెద్ద దెబ్బతిన్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాలలోను ప్రజల జీవనప్రమాణాలలోను అక్కడికీ యిక్కడికీ హస్తిమశకాంతర భేదమున్నది. పశ్చిమ జర్మనీలో ప్రజలు చైతన్యవంతులైవున్నారు. అన్ని రకాల భారీ పరిశ్రమల సరుకులు అవసర వస్తువులు కుప్పలు తిప్పలుగా లభిస్తాయి. దీర్ఘకాలం ఎక్కువ శ్రమపడి పనిచేయవద్దని అక్కడి ప్రజలకు పరిశ్రమల నిర్వహణాధికారులకు ప్రభుత్వం నిజంగా హెచ్చరిక చేయవలసి వచ్చింది. ఇక తూర్పు జర్మనీలోనో! రామ రామ, అక్కడి పరిస్థితులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. చిన్న చిన్న ఉత్పత్తిదార్లు తమ వ్యాపారం తమ కృషి ఫలితాలు ప్రభుత్వం ఎప్పుడు కబళిస్తుందో అన్న భయంచేత, ఉత్పత్తులలో పరిమితంచేసి విస్తరణ జరగకుండా తప్పించుకుంటున్నారు.

సాధనములు

24. మన ఆర్థికవిధానంలో ఇటీవల జరిగిన సంఘటనలనుగురించి యింతసేపు మీయెదుట ప్రసంగించానంటే, అది మనదేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన విషయమని భావించడం వల్లనే. స్వాతంత్ర్యం లభించినప్పటినుండి, అనేక కష్టములను అధిగమించి మన ఆర్థిక వ్యవస్థను పటిష్ఠంచేయడంలో ప్రభుత్వం సాధించిన విజయమును మనం ప్రశంసింపవలసిందే. ఇప్పుడు సర్వతంత్ర స్వతంత్ర ప్రజాస్వామిక రాజ్యంలో అభ్యుదయరంగంలో పురోగమించడానికి ఎన్నో అవకాశాలు వున్నాయి. అయితే మన లక్ష్యాలను సాధించడానికి మనం ఎన్నుకొనే సాధనాలమీద, పద్ధతుల మీద, జయాపజయాలు ఆధారపడి వున్నాయి. అయితే సద్యో ఫలితాలు పొందవలెననే ఆత్రంతో పొరపాట్లుమాత్రం చేయకుండా వుండాలని కోరుతున్నాను.

25. నాకున్న సందేహాలను వెలిబుచ్చానంటే వ్యాపారంగాని, పరిశ్రమలుగాని, లేదా కొద్దిమంది శ్రీమంతులుగాని తమ లాభాలను, ఆదాయాలను కోల్పోతారనే భయంచేత కాదు. వ్యక్తిగతంగాను, వర్గాలుగాను మనప్రజల స్వచ్ఛందకృషి ఇప్పుడు దేశం తలపెట్టిన ప్రణాళికలు జయప్రదంగా నెరవేరడానికి ప్రముఖపాత్ర వహించగలదనే ఆశయంతో యింతవరకు చెప్పవలసి వచ్చింది.

ఇరవై లక్షల టన్నుల ప్రాజెక్టు

26. ఇక మన స్వంతవిషయాలనుగురించి చర్చిద్దాము. మనజంషెడ్‌పూర్ కర్మాగారంసాలీనా ఇరవైలక్షల టన్నుల ఉక్కుకడ్డీలనుగాని, 15 లక్షలటన్నుల పూర్తిఅయిన ఉక్కునుగాని ఉత్పత్తి చేయగలిగేటట్లు విస్తరించే విషయం గురించి మీరు యిదివరకు వినేవుంటారు.

27. కొంత పూర్వగాథనుగూడ మీకు చెప్పదలిచాను. ద్వితీయపంచవర్షప్రణాళికలో దేశానికి ఉక్కు ఎంతకావలెనో అంచనావేస్తూ, 1961 నాటికి 60లక్షలటన్నుల ఉక్కుకడ్డీలుగాని, 45 లక్షల టన్నుల తయారైన ఉక్కుగాని ఉత్పత్తి జరగాలనే లక్ష్యం ప్రభుత్వం నిర్ణయించింది.

28. ప్రభుత్వంవారు 1948లో పరిశ్రమల గురించి ప్రకటించిన విధానంక్రింద, అప్పటి నుండి ఉక్కు పరిశ్రమలలో పెద్ద విస్తరణ పథకాలన్నీ ప్రభుత్వంవారిచే నిర్వహింపబడాలని నిశ్చయింపబడింది. ఈ ప్రకటన ననుసరించి ఒక్కొక్కటి సుమారు పదిలక్షల టన్నులఉక్కు ఉత్పత్తి చేయగల మూడు ప్రత్యేక ఉక్కు కర్మాగారాలను స్థాపించి ప్రభుత్వ యాజమాన్యంతోను, మేనేజిమెంటుతోను నిర్వహించడానికి నిర్ణయం చేయబడింది.

29. ఈ మూడు ఫ్యాక్టరీలలో ఉత్పత్తిఅయ్యే ఉక్కున్ను, ప్రయివేటు ఉక్కుకర్మాగారాలలో ఉత్పత్తిఅయ్యే ఉక్కున్ను కలిపి, యింకా కావలసిన లక్ష్యానికి తక్కువగానే వుంటుంది. నాల్గవ ఉక్కు కర్మాగారం నిర్మించడానికి బదులు, ప్రస్తుతం పని చేస్తున్న ప్రయివేటు ఉక్కు కర్మాగారాలు తమ ఉత్పత్తిశక్తిని విస్తరింపడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇదివరకు తలపెట్టిన మూడు ఉక్కుకర్మాగారాల స్థాపనవల్ల ప్రభుత్వ ఆర్థిక, నిర్వహణా సాధన సంపత్తికి పెద్ద ఒత్తిడి కలుగుతుంది కనుకనూ, కొత్తకర్మాగారం స్థాపించడానికయ్యే ఖర్చుకంటె తక్కువ వ్యయంతోను, శీఘ్రంగాను ప్రస్తుతం పనిచేయుచున్న కర్మాగారాలశక్తిని విస్తరించడం సులభం కనుకనూ, ప్రభుత్వంవారు చేసిన నిర్ణయము సముచితమైనదని చెప్పాలి.

30. జంషెడ్‌పూరులో కంపెనీ విస్తరణ కార్యక్రమం అప్పుడే అమలు జరుగుతున్నది. 1958 నాటికి 13,00,000 టన్నుల ఉక్కుకడ్డీలు ఉత్పత్తి కాగలవు. ఇప్పుడు కొత్తగా తలపెట్టిన ప్రాజెక్టు ఫలితంగాఅదనంగా 7,00,000 టన్నుల మేరకు ఉత్పత్తి జరుగుతుంది. ప్రాథమిక పరిశీలనలబట్టి ఈ ప్రాజెక్టు సాంకేతికంగాను, ఆర్థికంగాను పోషకంగానే ఉన్నదనీ, అది మూడు సంవత్సరాలలో పూర్తి కాగలదనీ, దానికి సుమారు 60 కోట్లు ఖర్చు కాగలదనీ తలంచబడింది. దీనికి కేవలం కొత్త కర్మాగారం స్థాపించే దానికంటె చాల తక్కువ ఖర్చు అవుతుంది. ప్రాజెక్టు సాంకేతిక వివరాలను ప్రస్తుతం అమెరికన్ యింజనీర్లు, మన మేనేజిమెంటు పరిశీలిస్తున్నారు.

ఆర్థిక సమస్య

31. ఇంతటి పెద్ద ప్రాజెక్టుకు కావలసిన ధనం సేకరించడం సామాన్యమైన సమస్య కాదు. ఈ కొత్త ప్రాజెక్టును గురించి ప్రభుత్వంతో చర్చింపేప్పుడు, కంపెనీ ఆర్థిక స్తోమత దెబ్బతినకుండా వుండడానికి, అంచనా వేయబడిన మూలధనం ఖర్చులో సగానికి మించకుండా ఋణముల ద్వారా సేకరించబడాలని మేము అన్నాము. మిగిలిన రు30 కోట్లు మన స్వంత ఆధారములలో నుండి కొత్తగా మూలధనం నుండి సేకరించబడవలసి వున్నది.

32. ఒక ఉత్పత్తిదారుకు, మరొక ఉత్పత్తిదారుకు ధరలలో వ్యత్యాసం వుండగూడదని ప్రభుత్వం యిటీవల నిర్ణయించడం ముదావహమైన విషయం. ఇప్పుడు ఈ విషయం టారిఫ్ కమిషన్ విచారణలో వుంటుండగా 1955 ఏప్రిల్‌నుండి సగటున టన్ను ఒకటికి సుమారు రు54 లకు రిటెన్‌షన్ ధరలు తాత్కాలికంగా ప్రభుత్వంచే పెంచబడ్డాయి. ఇంతేకాకుండ, టారిఫ్ కమిషన్‌వారు చేయబోయే శిఫార్సుల వల్ల లభించు ధరల పెంపుదల, లాభాలలో కలుపుకొనవలసిందని రాబడి పన్ను చెల్లించిన తరువాత మిగిలిన మొత్తం అభివృద్ధి కాతాలో జమకట్టవలసిందనీ, దానిని 20 లక్షల టన్నుల లక్ష్యం సాధించే నిమిత్తం విస్తరణ కార్యక్రమానికి వినియోగించ వలసిందనీ, ఒక షరతు విధింపబడింది. ఈ ప్రాజెక్టును మనం కొనసాగించకపోతే, ధరల పెంపుదలవల్ల చేకూరే అదనపు నికర లాభాలు ప్రభుత్వానికి తిరిగి యిచ్చివేయవలసి వుంటుంది.

33. ధరల మార్పును గురించిన విషయం విచారణకు టారిఫ్ కమిషనుకు పంపేటప్పుడు, పెద్ద ఉత్పత్తిదార్లు ప్రస్తుతంగాని, ముందుగాని కంపెనీ విస్తరణ కార్యక్రమానికి పెట్టుబడి మూలధనం తమ స్వంత ఆధారములలోనుండి సేకరింపగలిగేటట్లు, మిగతా ధనం యితర ఆధారములనుండి సేకరింపగలిగేటట్లు ధరలు నిర్ణయింపబడాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త రిటెన్‌షన్ ధరలు తృప్తికరంగా పెంచబడాలని మేము టారిఫ్ కమిషనుకు విజ్ఞాపించుకొని వున్నాము. టారిఫ్ కమిషన్ త్వరలోనే విచారణ ప్రారంభించి ప్రభుత్వానికి నివేదిక పంపగలదని ఆశింపబడుతున్నది.

34. టారిఫ్ కమిషన్‌వారి శిఫార్సులవల్లను ప్రభుత్వంవారి తుది నిర్ణయం వల్లను, నాలుగైదు సంవత్సరాలలో విస్తరణ కార్యక్రమానికి రు20 కోట్లు సేకరింప గలిగినప్పటికీ, యింకను 10 కోట్ల రూపాయలవరకు సమకూర్చుకోవలసి వస్తుంది.

మూల ధనము

35. అయితే, ఈ పదికోట్ల రూపాయలు కొత్తగా యిక్విటీ మూలధనం జారీచేయడం ద్వారా సేకరించడం తప్ప వేరే గత్యంతరం లేదని డైరక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఇందుకొరకు పూర్తి ప్రతిపాదనలు రూపొందించబడుతున్నాయి. అవి త్వరలోనే అసాధారణ సర్వసభ్య సమావేశంలో మీ ఆమోదమునకు ప్రవేశ పెట్టబడగలవు. ముందు ఎంత డివిడెండ్లు చెల్లింపబడగలవో యిప్పుడు చెప్పలేను. ప్రాజెక్టు పూర్తి అవుతుండగా ప్రస్తుత మార్కెట్టు విలువలను బట్టి, అదనపు మూలధనం మీద యిదివరకు వలెనే ప్రతిఫలం వుంటుందని ఆశిస్తున్నాను.

36. కేవలం ఋణములద్వారాను, స్వంత ఆధారములద్వారాను ఈ పెద్దప్రాజెక్టుకు, వలసినంత ధనం సేకరింపజాలమని ఇదివరకే నిరూపించాను. నూతన ఆధారములద్వారా ధనము సేకరింపవలసిన ఆవశ్యకత ఉండగా, కంపెనీ షేరు మూలధనంగూడ పెంచడం అనివార్యమవుతున్నది. ఇప్పటి ఆధునికీకరణ, విస్తరణ కార్యక్రమ దృష్ట్యా చూచేట్టయితే, యిరవై లక్షల టన్నుల కార్యక్రమానికిన్నీ, యింకను యితర వివిధ ప్రాజెక్టులకున్ను సాలీనా మామూలుగా అయ్యే మూలధనం ఖర్చులకున్ను అన్నీచేరి రాబోవు నాలుగైదు సంవత్సరాలలో సుమారు రు. 140 కోట్ల వరకు పెరగగలదని, ఋణ సేకరణ సుమారు 50 కోట్ల రూపాయలకు హెచ్చు అవవచ్చుననీ తలపబడుతున్నది. ఈ పరిస్థితులనుబట్టి చూస్తే, ఈక్విటీ షేరుహోల్డర్లద్వారా చేకూరే రు 3.74 కోట్ల నగదు, డిఫర్డు షేర్ల మీది ప్రీమియంసహా కంపెనీ విస్తరణ కార్యక్రమాలకు చాల తక్కువవనే చెప్పాలి. ప్రిఫరెన్సు షేర్లు, యిప్పటి సాధారణ షేర్లు, యిపుడు మనం కొత్తగా జారీచేయదలచిన షేర్లు అన్నీ కలిపినాగూడ, లభించే 27కోట్ల రూపాయలు, దాదాపు 200 కోట్ల రూపాయలు పెట్టుబడిగల కంపెనీకి చాల తక్కువ అనే విషయం స్పష్టంగా తెలుస్తూనే వున్నది. అయితే దీనినిబట్టి త్వరలోనే రొక్కం రాబట్టుకోడానికి కొత్తవాటాలను జారీచేయాలని నేను అనడంలేదు. ఈ సమస్యా పరిష్కారానికి, అప్పుడప్పుడు రిజర్వులలోనుండియున్ను, బోనస్ షేర్లద్వారానున్ను పెట్టుబడిని సేకరించుకోవడం [illegible] సూచింపడమే నా ఉద్దేశ్యం. తక్కువగా వుంటున్న డివిడెండ్‌తో ఎక్కువసంవత్సరాలుగా షేరు హోల్డర్లు తృప్తిపడివుండవలసి రావడమూ ఈ విధానం అవలంబించడానికి ప్రోద్బలకారణం అవుతున్నది. అవసరం వచ్చినప్పుడు ఇందుకు భారతప్రభుత్వం అనుమతి ఇవ్వగలదని విశ్వసిస్తున్నాను.

37. ఈపరిస్థితుల దృష్ట్యా మనం ప్రాజెక్టును కొనసాగింపదలచుకుంటె కొత్తగా మూలధనం జారీచేయడం అత్యావశ్యకమనే విషయం షేరు హోల్డర్లు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. ఆ నిర్ణయంతో స్కీము ప్రాముఖ్యత గురించి కొంచెం వివరిస్తాను.

ప్రాజెక్టు ప్రాముఖ్యత

38. ఇప్పుడు తలపెట్టిన విస్తరణకార్యక్రమం మన కంపెనీకి, షేరుహోల్డరులకు, సిబ్బందికీ, మనదేశానికి ఎంతో ప్రయోజనకారిగా వుంటుందనే విషయం నిర్వివాదమైనది.

దానివల్ల తయారైన ఉక్కు ఉత్పత్తిచేయడానికి కంపెనీకి 60% అదనంగా శక్తి లభిస్తుంది. ఉత్పత్తి అధికమైనకొలదీ ఖర్చులు తగ్గుతాయి. దీనివల్ల అదనపు సిబ్బంది సమకూరుతుంది.

దేశ ఆర్థిక వికాసానికి తోడ్పడడానికి కంపెనీకి మంచి అవకాశంలభిస్తుంది. దేశపునరుద్ధరణ కార్యరంగంలో ప్రయివేటు పరిశ్రమలు ప్రముఖపాత్ర వహించగలవని నేను యిదివరకుగూడ చెప్తూనే వచ్చాను. అటువంటి సందర్భంలో ప్రభుత్వం మన సహకారమును కోరినప్పుడు మనం నిరాకరించడం స్వవచన వ్యాఘాతమునకు గురియైనవారమవుతాము.

39. మిగత విషయాలెలావున్నా యీ పథకాన్ని అమలుజరపాలంటే యంత్రసామగ్రికి విదేశాలకు చెల్లించవలసిన రూ. 30 కోట్లకు మనం విదేశాలనుండి ఋణాల పైననే ఆధారపడవలసి ఉన్నది. అట్టి ఋణసేకరణ వివరాలు, యంత్ర సామగ్రి పరిశీలన మొదలైనవాటికి తొలుత శ్రీజె.డి.చోక్సి, శ్రీ ఏ. డి. ష్రాఫ్, నేనున్నూ ఆటుతరువాత సర్ జహంగీర్ ఘాండియున్నూ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళి వచ్చితిమి. అమెరికాలోని ప్రయివేటు మూలధనపు పెట్టుబడులకు ఆ దేశములోనే ఎంతో అవకాశ మున్నది. అదికాక వ్యక్తిగత పెట్టుబడులకు యింకా మంచి వాతావరణంగల ఇతర దేశాలెన్నిటిలోనో కూడా పెట్టుబడికి అవకాశాలున్నాయి. ఇంతకంటె విపులంగా చెప్పనవసరం లేని కారణాలవల్ల మన దేశపు పరిశ్రమలకు ఋణ రూపంగాగాని మూలధనము రూపంగాగాని చెప్పుకోదగినంత అమెరికన్ పెట్టుబడులు లభించే అవకాశం మాకు కనుపించ లేదు.

40. ప్రపంచ బ్యాంకువారితోను, ఎక్స్‌పోర్టు ఇంపోర్టు బ్యాంకువారితోను మేము చర్చలు జరిపాము. ఈ రెండు బ్రహ్మాండమైన ఆర్థిక సంస్థలూ మమ్మలను చాలా ఆదరించి ప్రతిపాదనలను ఎంతో సానుభూతితోను,సహృదయంతో అందుకున్నవి. మనకు కావలసిన దీర్ఘకాల ఆర్థిక సదుపాయము లభించగలదు అనే సంతృప్తితో మేము తిరిగి వచ్చినాము.

41. ఈ అవకాశము పురస్కరించుకొని మేము అమెరికా ప్రభుత్వపు ఉన్నతోన్నత అధికారులను కొంతమందిని సందర్శించాము. మా ప్రతిపాదనలయెడ వారు చూపిన శ్రద్ధకుగాను నేను వారికి మన హృదయ పూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భారతదేశపు పారిశ్రామికాభివృద్ధికి సహాయపడుటకు అమెరికా ప్రభుత్వము కుతూహల పడుతున్నదని నేను నమ్ముతున్నాను.

42. మన పథకానికి సంబంధించిన సాంకేతిక వివరాలిప్పుడు మన కన్సల్టింగ్ ఇంజనీర్ల చేతను, మన అధికార వర్గముచేతను పరిశీలింపబడుతున్నవి. ఇవి పూర్తి అయిన వెనుక అమెరికా నుండి ఋణ సేకరణ విషయమై తదుపరి చర్యలు జరుపబడును. ఇది ఇంకా కొద్ది వారాలు మాత్రమే పట్టవచ్చును. వెంటనే అమెరికా ప్రభుత్వముతోను, ఎక్స్‌పోర్టు — ఇంపోర్టు బ్యాంకుతోను, అమెరికా ఉత్పత్తిదారులతోను చర్చలు తిరిగి ఉపక్రమించబడును. కడపటిగా ఆమోదించబడే ఈ పథకము సాంకేతికంగాను, ఆర్థికంగాను నిర్దుష్టమైనదిగా వుండేందుకు అవసరమైన కృషి అంతా చేయగలము. ఇది ఆమోదింపబడిన వెంటనే ఎట్టి విలంబనా లేకుండా అత్యధిక పరిశ్రమతో, వేగముతో ముగించ బడగలదు. ఈ కృషి సాధనలో మా వాటాదార్ల యొక్కయు సిబ్బంది యొక్కయు సంపూర్ణ సహకారము మేము పొందగలమని విశ్వసిస్తున్నాను.

కార్మికుల పాత్ర

43. పై వాక్యములో మన సిబ్బంది అని ప్రత్యేకముగా తెలిపివున్నాను. దానికి కారణ మేమంటే ఈ పథక సాధనలో ఇతరులకెంత భాగధేయత వున్నదో వీరికిని అంతే వున్నది. అంతేకాక ఈ పథక సాధనలో వారిపై ముఖ్యమైన బాధ్యత కూడావున్నది.

44. ఉత్పత్తి అధికమైతేనే తప్ప వారి వేతనాలు పెరిగేందుకు ఏమంత అవకాశముండదని వారి కిటీవలి సంవత్సరాలలో విశదపరచి వున్నాను.

నేడు మన సిబ్బంది కావలసిన దానికంటె అధికంగా వుంది. మనము ఈ పథకాన్ని సాధించిన వెనకకూడా సిబ్బంది పరిస్థితి అలాగేవుంటే ఆ పథకాన్ని గురించి ఆలోచించడమే వ్యర్థము కాగలదు.

45. జంషెడ్పూరులో యిప్పుడు మనకున్న యంత్రాలకంటె (ప్రభుత్వంవారు నెలకొల్పనున్న) కొత్త యంత్రాలు సహజంగా ఆధునికమైనవిగా వుంటాయి. అందుచేత అక్కడ అవసరమయే సిబ్బంది కూడా చాలా తక్కువ కాగలదు. టన్నుకింతమంది అనే లెక్కప్రకారము ప్రభుత్వ కర్మాగారములో కార్మికసంఖ్య మనకంటె ఎంతో తక్కువవుండగలదు. కార్మికులకు మనమిచ్చు ప్రకారమే ప్రభుత్వము వేతనాలిచ్చినప్పటికీ ఒక్కొక్క టన్ను ఉక్కుకు అయే ఉత్పత్తి ఖర్చు మనకంటె ప్రభుత్వమునకు ఎంతో తక్కువ కాగలదు. మన ఉత్పత్తి [illegible] వ్యత్యాసము గోచరించదు. జంషెడ్పూరులో మనం ప్రతిపాదించిన విస్తరణ కార్యక్రమము అదృష్టవశాత్తూ అమలు జరిగితే మనం ఏ మాత్రమూ ఒడుదుడుకులు లేకుండా బాధారహితంగానూ, కార్మికుని [illegible] సిబ్బంది [illegible] సంవత్సరాలలో వారికి [illegible] కూడా కల్పించిన వారమవుతాము. [illegible] దేశపు భవిష్యత్తు అభివృద్ధి పరచగల యీ అద్భుత అవకాశమును సిబ్బంది జారవిడువరని, దానిని సద్వినియోగ పరచగలరని నేను విశ్వసిస్తున్నాను.

46. ఈ సంవత్సర కాలంలో మన అధిక [illegible]

“పన్నులలో హెచ్చుభా... రైతులు భరించక తప్పదు”

శ్రీకాకుళం సభలో ముఖ్యమంత్రి స్పష్టీ...

శ్రీకాకుళం, ఆగస్టు

“ఆనాడు మనం జైలుకు వెళ్ళి సత్యాగ్రహంచేసి రాజకీయ స్వాతంత్ర్యాన్ని తెచ్చాం; ఈనాడు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించాలి. ఇందుకు ప్రజలు విరివిగా పన్నులు చెల్లించాలి; కాయకష్టం చెయ్యాలి. నూటికి 90 మంది వ్యవసాయం మీద జీవిస్తున్నప్పుడు వారిమీద పన్ను వేయకుండా ఎలా తగుతుంది? ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా ప్రభుత్వానికి సహకరించాలి” అని ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు నిన్న శ్రీకాకుళం మునిసిపల్ మైదానంలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగసభలో వచించారు.

శ్రీకాకుళం మునిసిపాలిటీ ఆధ్వర్యాన ఈ సభ ఏర్పాటు చేయబడినది. సుమారు అయిదు వేల మంది హాజరయ్యారు. ప్రత్యేకంగా నిర్మించబడిన వేదిక మీద మధ్యన ఆంధ్ర అసెంబ్లీ స్పీకరు శ్రీ రొక్కం లక్ష్మీ నరసింహం గారు అధ్యక్షపీఠం అలంకరించారు. ఒక వైపు ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు మరొకవైపు విద్యుత్ శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు ఆసీనులైనారు.

స్థానిక శాసన సభ్యులు శ్రీ వనగాడ సూర్యనారాయణగారు స్పీకరుకు, మంత్రులకు, సభ్యులకు స్వాగతం చెబుతూ, వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళానికి ప్రత్యేక సౌకర్యాలు కలిగించాలని విజ్ఞప్తిచేశారు.

శ్రీకాకుళం మునిసిపల్ చెయిర్మన్ శ్రీ యిప్పిలి లక్ష్మీనారాయణగారు కౌన్సిలు తరపున సన్మానపత్రం సమర్పిస్తూ, ప్రభుత్వం కలెక్టర్ ఆఫీసు భవన నిర్మాణానికి 8 లక్షలు యిచ్చినందుకు కృతజ్ఞత తెలియపరచారు. కాలేజీ భవన నిర్మాణానికి పై జులై బడ్జెట్టులో సొమ్ము కేటాయించవలసినదని, సీటు వరసా స్కీము కార్యరూపం ధరించేటట్టు చేయవలసినదిగా పేర్కొన్నారు.

జిల్లా కాంగ్రెసు తరపున కోటగిరి సీతారామస్వామి, పట్టణ కాంగ్రెసు తరపున చల్లా నరసింహం హిందీ ప్రేమీ మండలి తరపున విమ్మ జగన్నాథం (యం. యల్. ఏ), సాహిత్య జ్యోత్స్న తరపున అరవెల్లి లక్ష్మీనారాయణాచార్య. ఉపనిషత్ మందిరం తరపున వాసా సూర్యనారాయణశాస్త్రి, పట్టణ హరిజన కాంగ్రెసు తరపున రోయి చంద్ర మొదలగువారు సన్మాన పత్రములు ముఖ్యమంత్రికి సమర్పించారు. హిందీలోను సంస్కృతంలోనుకూడా సన్మాన పత్రాలు యివ్వబడినవి. సాంఘికాభ్యుదయ సంఘం తరపున బి. ఎన్. శాస్త్రి ఇంగ్లీషులో రిపోర్టు చదివారు.

మంత్రి శ్రీ లచ్చన్నగారు మాట్లాడుతూ, తాను మంత్రిగా కాకుండా సామాన్య కర్షకుగా మాట్లాడుతున్నానని, గోపాలరెడ్డిగారి నాయకత్వం క్రింద దేశం పురోగమించగలదని. హరిజనులకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం అనేకమైన సౌకర్యాలు కలిగిస్తున్నదని, వంశధారా ప్రాజెక్టు విషయమై అందరు మంత్రులు శ్రద్ధతో కృషి చేస్తున్నారని, జిల్లాలో ఇరిగేషన్ సౌకర్యాలు శ్రీ సంజీవరెడ్డిగారు కల్పించి రైతు అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలియజేశారు.

తర్వాత శ్రీ గోపాలరెడ్డి నాలుగు భాషలలో తనకిచ్చిన సన్మాన పత్రాలకు కృతజ్ఞత తెలియపరుస్తూ యిలా ప్రసంగించారు:—

“కాలచక్రం గిరున తిరుగుతుంది మనం మరో వ్యవస్థ నిర్మాణంకోసం పురోగమిస్తున్నాము ఇన్ని వేలమంది ప్రజల ముఖాలలో వెల్లివిరిసిన ఉత్సాహం చూస్తుంటే ప్రగతి తాండవిస్తున్నది. అయితే, అనుకున్నంతగా అభ్యుదయ కార్యకలాపాలు చేయలేకపోతున్నాము. అంతమాత్రంచేత మాకు అభిమానం లేదనుకోకూడదు లేమిచే వెనుకబడి వేయవలసివస్తున్నది. కవీశ్వరులతో మా హృదయాలు తడుపుకొంటూనే ఉంటాం. మీ వంశధార ప్రాజెక్టు సమస్య ముఖ్యాతిముఖ్యమైనది ఒరిస్సా ముఖ్యమంత్రితో సంప్రతించడానికే వేసిన కార్యక్రమం యిప్పుడు వేసుకొన్నాను. కాని వంశధారా ప్రాజెక్టు నిర్మాణానికి అటు ఒరిస్సాయే కాదు. ఇచ్చట కూడా మీలోమీరు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఏమైనప్పటికీ వంశధార వచ్చి తీరుతుంది.

“హరిజనులకు మీ జిల్లాలో ఆదే హాస్టళ్ళు లేవు అయినప్పటికీ ప్రభుత్వం కోటికి పైగా ధనం ఖర్చుపెడుతూనే ఉన్నది అందులో మీ కోటా మీరు వినియోగించి హరిజనాభ్యుదయానికి పాటుపడాలి.

“జమీందారీలు పోయినవి ఇక పెద్ద భూస్వాములు కూడా పోతారు. భూమి ఆస్తి పరిమితం చేయబడగలదు. ధనం కూడా పరిమితం చేయబడుతుంది. మరణానంతరం [illegible] ప్రతి ఆస్తిలోను ప్రభుత్వానికి వాటా వుంటుంది. ప్రతిఒక్కరు పాటుపడాలి ఇక ఈ లోటుబడ్జెట్టుతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిచేయ లేము రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రజలు పూర్తిగా సహకరించి వచ్చిన అవకాశాలన్నీ వినియోగించి కృషి చేస్తే ఆంధ్రదేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు కాగలదు”

శ్రీ దిగేటి గణపతిరావు వందన సమర్పణతో సభ ముగిసినది.

ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డి, విశాఖపట్నం నుంచిరాగా స్పీకర్ రొక్కంగారు [illegible] నాయుడు [illegible] కలెక్టర్ జేమ్స్, జిల్లా [illegible] జిల్లా కాంగ్రెసు ప్రెసిడెంట్ కోటగిరి సీతారామస్వామి, మున్సిపల్ చెయిర్మన్, శాసనసభ్యులు, జిల్లా ఆఫీసర్లు స్వాగతమిచ్చారు. మంత్రి శ్రీ లచ్చన్నగారు [illegible] నాడునుండి వచ్చి బహిరంగసభలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి గౌరవార్థం శ్రీ వనగ సూర్యనారాయణ (ఎం. ఎల్. ఏ) [illegible] టాకీసులో 300 మందికి అల్పాహార విందు చేశారు.

[illegible]

విద్యార్థులకు హితవు

"ఈనాటి విద్యార్థులే రేపటి దేశ నాయకులు. బాధ్యత వహించవలసిన పరిపాలకులు కాబట్టి వారు ఈనాడు క్రమశిక్షణతో కాలేజీలో జాగ్రత్తగా చదువుకుంటే రేపు బాధ్యత వహించవలసిన పదవిని నేర్పుగా నిర్వహించగలరు" అంటూ ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు నిన్న శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థికి ప్రారంభోత్సవంచేస్తూ ప్రవచించారు.

ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ రొక్కం లక్ష్మీనరసింహంగారు సభకు అధ్యక్షత వహించారు. మంత్రి లచ్చన్నగారు హాజరయ్యారు.

కాలేజీ విద్యార్థులు అతి ఉత్సాహంతో ముఖ్యమంత్రి ఆగమన సందర్భంలో కాలేజీని అతిసుందరంగా అలంకరించి ప్రత్యేక వేదిక నిర్మించారు. పట్టణ ప్రముఖులు, శాసనసభ్యులు, ఆఫీసర్లు కూడా సభకు వచ్చారు.

కాలేజీ ప్రిన్సిపాల్ హరిబాబుగారు ముఖ్యమంత్రికి స్వాగత మిచ్చారు. కాలేజీకి శాశ్వత భవనం వెంటనే నెలకొల్పాలని కోరారు.

విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఎం. శ్రీరాములు నాయుడు శ్రీ గోపాలరెడ్డిగారికి సన్మానపత్రం సమర్పించారు.

శ్రీ రొక్కం లక్ష్మీ నరసింహంగారు మాట్లాడుతూ, ఈ కాలేజీ గోపాలరెడ్డిగారి ముద్దుబిడ్డ అని, వారు నాటిన చెట్టుకు పూవులు పూయించి, కాయలు కాయించి, పండించి, ఆ ఫలాలు [illegible] వారి ధర్మమని చెప్పారు. కాలేజీకి కావలసింది [illegible] కావు. అధ్యాపకుల ఉత్తమ బోధన. తత్ఫలితంగా కాలేజీకి కీర్తి [illegible] విద్యార్థులు వచ్చి నాడే కాలేజీకి మంచిపేరు వస్తుందని వక్కాణించారు.

తరువాత శ్రీ గోపాలరెడ్డిగారు మాట్లాడుతూ ఇలా అన్నారు:

"ఆనాడు స్వాతంత్ర్య సమరంలో రాజకీయాలలో పాల్గొనవలసి వచ్చింది. ఇప్పుడు ఆ రోజులు కావు ప్రతి ఒక్కరూ దేశాభ్యుదయానికి పనిచేయాలి. ముఖ్యంగా విద్యార్థులు పోటీపరీక్షలలో ఉత్తీర్ణులై, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా వచ్చి దేశానికి, ప్రజలకి సేవ చెయ్యాలి. నవ్యాంధ్రరాష్ట్ర సౌధాన్ని కట్టబోయే శిల్పులు విద్యార్థులు — కాబట్టి క్రమశిక్షణతో, కష్టపడి, దేశానికి ఉపయుక్తమయ్యే చదువు చదివి, దేశకళ్యాణానికి తోడ్పడండి.” గోవా సత్యాగ్రహంనుండి పంచవర్ష ప్రణాళికవరకు అనేక విషయాలు ముఖ్యమంత్రి దీర్ఘోపన్యాసంలో సమీక్షించారు.

విద్యార్థి సంఘ కార్యదర్శి శ్రీ బి అప్పారావు వందన సమర్పణ చెప్పారు. విద్యార్థుల జనగణమన గీతంతో సభ ముగిసింది.

కలెక్టర్ ఆఫీసు భవనాలకు శంకుస్థాపన

శ్రీకాకుళం, ఆగస్టు [illegible] ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు యిక్కడ కలెక్టర్ ఆఫీసు భవనానికి శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంలో ఆయన ప్రసంగిస్తూ ఇలా అన్నారు:—

"ఈ జిల్లాకి [illegible] గొప్ప భవిష్యత్తు కలదు. [illegible]"

స్పీకర్ శ్రీ రొక్కం లక్ష్మీనరసింహంగారు సభకు అధ్యక్షత వహించారు. సభకు విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు, [illegible] హాజరైనారు.

కలెక్టరు మిస్టర్ సి. సి. జేమ్స్ ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పారు. కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి ఎనిమిది లక్షలు మంజూరు చేసినందుకు కృతజ్ఞత చెప్పారు. సిబ్బందికి గృహవసతి కల్పించవలసిన ఆవశ్యకతను గురించి ఆయన [illegible] చేశారు.

శ్రీ [illegible] నరసింహం, యమ్. సూర్యనారాయణ (యం. యల్. ఏ.) గార్లు మాట్లాడుతూ [illegible] కోరారు.

మరల ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు [illegible] విషయమై [illegible] జిల్లాల, తాలూకాల పునర్విభజన అవసరం కావచ్చు నన్నారు. [illegible] రంగాలలో విప్లవకరమైన మార్పులు జరుగుతున్నాయని మనం వాటిని గమనించి పురోగమించడం నేర్చుకోవాలని చెప్పారు.

పశ్చిమ పాకిస్తాన్ ప్రధాని పదవి

ఖుహ్రోను కట్టబెట్టడానికి లీగ్ ప్రయత్నం?

కరాచీ, ఆగస్టు 29: మాలిక్ ఫిరోజ్ ఖాన్ నూన్ నేడు పాకిస్తాన్ గణరాజ్యం నిర్మాణ పథంలో ప్రసంగిస్తూ, "సెంట్రల్ మంత్రి మహమ్మదీ అయూబ్ ఖుహ్రో పదవిని కోరుకుంటున్నారు. కాని పాపం నేడు ఆయనను వరించినా దేశంలో ఎవరూ సహకరించరని చెప్పి పేరు సంపాదించుకున్నాడు" అని అనగా, వెనుక దానిని చేపట్టడానికి నిష్పు అగులేదు.

ఖుహ్రో తను పోటీ లేకుండా నిర్ అసెంబ్లీకి ఎన్నిక కావడానికి చేసిన కుట్రలను మాలిక్ ఫిరోజ్ ఖాన్ నూన్ విమర్శించారు. పశ్చిమ పాకిస్తాన్ లోని రాష్ట్రాలలో ముస్లింలీగ్ ఎన్నికల వద్ద ప్రజాస్వామిక విధానం ఎంత మాత్రమూ కావన్నారు.

తర్వాత నూన్ డాక్టర్ ఖాన్ సాహెబ్ వంగితి ప్రస్తావించి, డాక్టర్ ఖాన్ సాహెబ్ పాకిస్తాన్ లోని దేశభక్తులలో అగ్రేసరుడని, దాం పెద్దమనిషని, కాని ముస్లింలీగ్ వారు ఆయనను స్వప్రయోజనంకోసం వినియోగించుకుంటున్నారని అన్నారు. పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ తర్వాత, ఏక లానవనది నెల కొన్న తర్వాత "ముస్లింలీగ్ ఒప్పుకోడం లేదు. కనుక పశ్చిమ పాకిస్తాన్ కు నిష్పు ఎలా ముఖ్యమంత్రిని చేయగలం" అని లీగ్ వారు ప్రశ్నిస్తారని నూన్ అన్నారు.

ముస్లింలీగ్ వారు పశ్చిమ పాకిస్తాన్ ముఖ్యమంత్రిగా డాక్టర్ ఖాన్ సాహెబ్ స్థానంలో ఖుహ్రోను నిర్ణయించుకున్నారని కూడా నూన్ తెలిపారు.

ఇండోర్ కాల్పులపై విచారణ

ఇండోర్, ఆగస్టు 28–కిందటి సంవత్సరం జూలైలో ఇండోర్ లో జరిగిన పోలీసు కాల్పుల విషయమై దర్యాప్తు చేసిన జస్టిస్ శ్రీ వాంచూ మధ్యభారత్ మంత్రు లెవరూ ఎటి అక్రమానికి పాల్పడలేదని తెలియజేసినట్లు పరిశ్రమల మంత్రి శ్రీ సీతారామ్ రాజా నేడు ప్రెస్ సెంటర్లో ప్రకటించారు.

టెండరు నోటీసు

తూర్పు గోదావరిజిల్లాలోని ఎరువులు, విత్తనములు మొదలైన వాటిని ఒక సంవత్సరం కాలం అనగా 1-10-1955 లగాయతు 30-9-1956 వరకు రవాణా చేయుటకు సీలు చేసిన టెండరు 21 సెప్టెంబరు 1955 బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిస్టర్డు పోస్టు ద్వారా పంపబడిన టెండర్లు కలెక్టరు కార్యాలయమునందు ఈ దిగువ సంతకం చేసినవారిచే తీసుకోనబడును.

టెండరు ఫారములు, షరతులు జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసు, కాకినాడ నుండి ఆఫీసు పనిచేయు దినములలో ఉదయం 11 గంటలు; సాయంకాలం 5 గంటలలోపున రు. 2-0-6 చెల్లించి పొందవచ్చును.

తదితర వివరములు కాకినాడలోని జిల్లాఅగ్రికల్చరల్ ఆఫీసులో అడిగి తెలిసికొనవచ్చును.

(సం) వి. హనుమంతరావు,
జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసరు,
కాకినాడ, 4-8-55.

వైద్య సోదరులకు విజ్ఞప్తి

గవర్నమెంటు రిజిస్టర్డు ఆయుర్వేద డిప్లొమాలు పోస్టుద్వారా పొందవచ్చును. వివరములకు 0-4-0 స్టాంపులు పంపవలయును.

డాక్టర్ యం. సూర్యనారాయణ,
హెడ్ ఆర్. ఎస్. (పోస్టు) అనంతపురంజిల్లా.

నారసింహ లేహ్యము

బంగారుతో చేరినది. మేహము, నిస్సత్తువ, నిస్సత్తువ, మొలవాటిని అతిమూత్రం హరించి బలమును రక్తవృద్ధిని కలిగించును. 20తుల డబ్బ రు. 3-4-0. పోస్టేజి అ 15.

పి. సి. ఏ. అండ్ కో., "ఆయుర్వేదసమాజం" పెరిదేపి : నెల్లూరుజిల్లా

HEWLETT'S MIXTURE

With or Without opium

IN 4 OZS & 10 OZS BOTTLES

80 ఏళ్లపైగా

ప్రజాదరణ పొందింది. అజీర్ణి, కడుపు లానివ్యస్థతలు, జ్వరములకు వగైరా లను నమ్మకమైనది



Sole Proprietors:
C. J. HEWLETT & SON (INDIA) LTD.
86, NYNIAPPA NAICK ST. MADRAS-3.
Stocks available from ALL RELIABLE CHEMISTS.

స్థాపితము : 1920 సం॥ రం.

సమస్త చర్మవ్యాధులకు, తెలుపు మచ్చలు, బొల్లి, వ్రణ రాలకు చికిత్సలు చేయబడును. కేటలాగు, సలహా ఉచితము.

రెడ్డి & కో, (రిజిస్టర్డు)
గోపాలపురం, పశ్చి. గో. జిల్లా
(వయా) ...

పదినగారి ఔదార్యం

(5 వ పేజీ తరువాయి)

ఇంట్లో ఏ పని చెయ్యకపోయినా పదిచాకిరిని ఒప్పుకుంది. —పక్కి పులిహోరనమస్కారం వంకీ తెప్పించి— ఒదిని ఇంట్లో ఉండటం— మళ్ళీ చెప్పటం. ఒదిని చేయిని తీసి సంభాషించారు. చెప్పి ముగించాడు. "ఒదిన లేదు. నాకు కొంచెం ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఇంకా చెప్పేది వచ్చేది చెల్లెలు ఇది చేస్తుంది" అన్నాడు. "ఏమిటి? ఏమిటా ఎప్పుడు ఒదినకి చెప్పు మనసుపట్టి మమ్మల్ని ఇక్కడ ఉంచకుండా కొంచెం అలోచించేరుట? సరిపెట్టి లేకపోతే ఎప్పుడు లేవేసేమిటి" అంది!

కొంపలంటేసెంతం ఎవరూ పట్టింపు లేదు. పదిలంచి కొబ్బరిగిన్నె ఎదురుగా ఉంచింది. నంకా కొబ్బరిపుల్లలు వుండగానే ఒదిని మళ్ళీ తీసుకుని పెట్టింది. ఒదినకి ఏమేమి బాగా తెలిసేలాగున్నట్టుంది. గంభీరంగా తొందరుండ వున్న ఒదినకు మనసులో వా మీద కోపం వుండవచ్చు. ఇప్పుడే వాళ్ళు ఆ పనిపోయినా ఇంటికి అన్నయ్య రాగానే ఒదినా ఒదినా కలిసి నా సంగతంతా చూస్తారు. ఒకవేళ ఒదినే నావిషయం అన్నాతో మాట్లాడితే— అయన ఒప్పుకుంటాడా? రాజుకు విన్నవించుకోవటానికి... లేకపోతేమాత్రం నేను ఇక్కడ వుండిపోవచ్చుగా!

రాజు తనకు దూరమైపోయే పూర్వ విషయమైతే తలచుకుంటే వెంటనే పద్మ ముఖమంతా నల్లబడి పోయింది. ఉద్వేగంతో, కాళ్ళూ చేతులూ ఒణికి పోయాయి. కళ్ళంట కమ్ముకొస్తున్న నీళ్ళు వేగంతో పద్మకు తుడుచుకునే సాధనంకాని, చేతిలో వున్న కొబ్బరిగిన్నెకాని ఏమీ కనిపించలేదు. తలచుకునే కొద్దీ ఎక్కువవుతున్న దుఃఖాన్ని ఆపుకోలేక పద్మ అశక్తురాలయ్యేప్పటికి, కంటనీళ్ళు చెంపలమీదుగా జారటానికి మొదలుపెట్టాయి.

ఇంటిలో వెనకనుంచి వస్తున్న జానకమ్మగారి కాలిచప్పుడు విని పద్మ తత్తరపడింది. గబగబా చేతిలో వున్న కొబ్బరిగిన్నె కింద పారేసి పమిటచెంగుతో కళ్ళురెండూ తుడుచుకుంది. తొందర తొందరగా తుడుచుకోవటాన కళ్ళుకొనుకుల్లు ఇంకా కొంచెం నీటితుంపర్లు మిగిలిపోయే వున్నాయి.

జానకమ్మ వెనకనుంచి వస్తూనే పద్మ కళ్ళు తుడుచుకుంటూవుండటం గమనించింది. కాని ఏమీ ఎరగనట్టు గాద్గదికొచ్చి నిలబడింది. ఒదినె దగ్గరిగా వచ్చి తనమీద ఒంగి నిల్చోగానే కింద కూచున్న పద్మ బరువుగా వణికిపోయింది. తడబడుతూ తొందరతొందరగా తలవంచుకుని ఏమో కప్పిపెట్టుకోటానికి చేతనైన వ్యర్థ ప్రయత్నమంతా చేసింది.

జానకమ్మ వంగి పద్మను రెండు చేతులూ పట్టి పైకి లేవనెత్తింది. ఒదినె అప్యాయంగా లేవనెత్తి నిలబెట్టి ఎదురుగా ముంచుని పద్మ కళ్ళల్లోకి చూస్తూవుంటే పద్మ తల వంచుకుని నిలబడింది. జానకమ్మ పద్మను మెల్లగా నడిపించుకుని కుర్చీ దగ్గరకు తీసుకుపోయింది. ఇద్దరూ చెరో కుర్చీలో ఎదురెదురుగా కూచున్నారు.

"పిచ్చిపిల్లా! వెనకాముందు ఆలోచించకుండా చేసినవానికి ఏడవక తప్పుతుందా? నీ ప్రయత్నమంతా కనబడుతూనేవుంది కప్పిపెట్టుకోడానికి." ఏదో పురుషన్యాయంగా, ఉపోద్ఘాతంగా జానకమ్మ మొదలుపెట్టి జానకమ్మ కొంతవరకు సాగించి ఆగిపోయింది. సంశయాస్పదంగా జవాబుకోసం నిరీక్షతో ఒక క్షణం వూరుకుంది. పద్మ అలాగే తల ఒంచుకు కూర్చునివుండటం చూచి మళ్ళీ తనే మొదలుపెట్టింది.

"వాళ్ళ వూరెక్కడో తెలుసా?" అడిగింది జానకమ్మ, పద్మచేతిని తనచేతిలోకి తీసుకుంటూ.

"విశాఖపట్నం" మెల్లిగా అన్నది పద్మ.

"వాళ్ళ కుటుంబవ్యవహారమేమున్నా తెలుసా?" పద్మ ఒదినగారు వేసిన ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పకుండామానుకుంది. ఆ తరువాత ఏదో చెప్పబోయి మళ్ళీ ఆగింది. నోటివరకు వచ్చిన మాటల్ని గబ్బున మింగివేసింది. ఏదో అవ్యక్తమైన భయమూ, సిగ్గూ ఆమెను ఒత్తేసినాయి. ఎంతకు జవాబు చెప్పకుండ వూరుకుంటే ఒదినె ఏమైనా అనుకుంటుందేమో? ఏదో కాస్త మెల్లగా కనబడుతోంది. ఈ సమయంలోనే కార్యసాధన కూర్చుకోవాలి! లేకపోతే మళ్ళీ రాదు.

"వాళ్ళ నాన్నగారు చనిపోయారుట. అమ్మ మాత్రమే వుంది. ఇంకెవరూ చిన్నపిల్లలు అదిలేరు." అన్నది పద్మ, కుర్చీ చేతిని గోళ్ళతో గీరుతూ.

"ఈవూరికి రాకముందు ఇంకెక్కడైనా నౌకరీ చేశాడా?" జానకమ్మ అడిగింది.

"ఇంకెక్కడా లేదు. బి. ఏ. కావడంతోనే ఇక్కడికి వచ్చాడు. టెంపరరీపోస్టు కనుక పూస్టింగు అర్డరొచ్చింది."

"ఎప్పుడు" అడిగింది జానకమ్మ అత్యంత కౌతుకంతోనూ, ఆశ్చర్యంగానూ.

పద్మ ఒదినెగారి ప్రశ్నకు విపులంగాను తొందరగాను జవాబుచెప్పాలని పులకాటపడింది. ముందు ఆ చెప్పే తీరులోనే రాజు వెళ్ళిపోటాన్ని గురించి తన వ్యధనుకూడా ఇముడ్చి చెప్పాలను కుంది. కానీ ఇంత ప్రయత్నం చేసిన తరువాత చివరి కెందుకో మాట్లాడలేక వూరుకుంది. కనీసం రాజుకు పూస్టింగు ఎప్పుడొచ్చిందికూడా నోరు విప్పి ఒదినముందు చెప్పలేకపోయింది పద్మ. ఇన్ని వివరాలన్నీ తను ముందుగానే తెలుసుకున్నందుకు ఒదినె ఏమైనా కోపగించుకుంటుందని పద్మ మాట్లాడకుండా కూచుంది. సిగ్గూ, విగ్గూ లేకుండా ఇవన్నీ తెలుసుకున్నట్టుగా ఒదినె ముందుపెట్టడం అంటే పద్మకు తల కొట్టేసినట్టైంది. కానీ అవెంటనే ఏదో బాధకూడ కలిగింది పద్మకు. ఇంతసేపూ లోపలెక్కడో పరదాం చాటుగావున్న రాజు ప్రయాణపువార్త మళ్ళీ రంగంమీదకొచ్చింది. వెంటనే ఆమెకు రెండు కళ్ళూ చెమ్మగిల్లాయి.

జానకమ్మ ప్రశ్నకు ఏమీ జవాబుచెప్పకుండా పూరికే జవాబునూ చెనగా మాత్రం పూసింది పద్మ. కళ్ళంట నీళ్ళకు ఒస్తున్న ఏడుపును కనబడనీయకుండా చేయటానికి కుర్చీలోంచి పైకి లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది.

పద్మ లేచివెళ్ళిన వెనువెంటనే జానకమ్మ కూడా ఆమెను అనుసరించింది. ఒదినెగారు తనకు ఏ కొంత సాయం చేస్తుందో అనుకున్న పద్మ గబగబా పైటచెంగుతో కళ్ళు తుడుచుకుంటూవుంది. జానకమ్మ వెనకాల ఒచ్చి పద్మను తన రెండుచేతుల్లోకి తీసుకుంది.

"నాతో చెప్పకుండా ఏమీ దాచుకోగలవమ్మా! ఇప్పుడైనా ఒదినె నీకు ఏపాటి సాయం లేదూ? ... బాగా ఆ అబ్బాయిని చూసుకోడం ... " అడిగింది జానకమ్మ.

పద్మ ఒక్కసారిగా మౌనంగా వుంది. మెల్లగా తలెత్తి ఒదినెగారి ముఖంలోకి చూచింది. ఏడుపుగా

పుడదాసింగాన్ని చూడముఖంగా పద్మ తేరుకుంది. ప్రకాశవంతమైన ముఖంతో ఉజ్జ్వలంగా వున్న జానకమ్మను చూసి పద్మకు ఏదో దేవత వర మిచ్చినట్టు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నట్లుంది. అనాయాసంగా ఎన్నో ఎన్నో ఒకటే నవ్వటానికి ప్రయత్నం చేసింది పద్మ.

"అన్నగారితోచెప్పి నేను సినిమాకు ఒప్పిస్తాను. నీ వాసంగతేమీ పెట్టుకోనూకు. ఆ అబ్బాయెవ్వడైనా సరేగాదు కాటంగా. మనకు రుణంవాడైతే... వెళ్ళి స్నానంచేసి పూలుపెట్టుకో. నేనిలోగా పొయ్యి దగ్గిర పనిచూసుకుంటాను." అనునవ్వుతూ అన్నది జానకమ్మ. పద్మ ఒక క్షణకాలం ఒదినెగారిముఖంలోకి విస్మయంగా నిజమా అన్నట్టుగా చూసి వెంటనే సిగ్గుతో అక్కడనుండి వెళ్ళిపోయింది. జానకమ్మ బరువుగా ఊపిరితీసి విడిచి మెల్లిగా తను వంటయింట్లోకి వెళ్ళింది.

4

రాత్రి భోజనాలు అయాక ముందు వరండాలో వెన్నెలలో, ఈజీచేరులో వెనుక్కు వాల్చుకుని కూర్చున్నాడు మధుమూర్తి. మబ్బులు తేలుతూ వుంటాన వెన్నెల ప్రకాశమానంగా కొత్త మండిపోదిగా వుంది. మధుమూర్తి తమలపాకులు వేసుకునే టైమ్ అది. జానకమ్మ లోపల ఇంట్లో వంట పాత్రలన్నీ సర్దు పాటు చేసుకుంటూవుంది. ఆమె వస్తేనే గాని తమలపాకులు నోట్లోకి రావు.

పంచలో లాంతరు ముందు అమ్మడు అక్షరాలు దిద్దుకుంటోంది. బలపం పలకా దాగావున్నా, దాని దుంపతెగ అదెందుకో వాటిని రుద్దా లంటేనే ప్రాణాని కొస్తూంది. వెధవది, అ, 'ఇ' అక్షరం ఎంత తంటాలు పడ్డా రావటం లేదు. పలక అప్పి రెండోవైపున చూడకుండ వొచ్చినవరకు రాయాలని అమ్మడు ఒక టెమ్మైనా వాలా సేపు ప్రయత్నం చేసింది. ఎంతకు 'ఇ' రాయడం రాకపోతే అమ్మడు దిగులుగా ఒకసారి ఎదురుగా కూచున్న అత్తవంక చూచింది. పద్మ తలవంచుకుని ఏదో సినిమా పత్రిక ధ్యానంగా చూస్తోంది.

జానకమ్మ ఇంటి వ్యవహారమంతా చూచుకుని తమలపాకులూవక్కపొడీ పట్టుకునివరాండాలో కూచున్న మధుమూర్తి దగ్గరి కొచ్చింది. కిందనే పరిచివున్న సిరిచాప మీద కూచుంది. మధుమూర్తి జానకమ్మ రావడం గమనించనే లేదు. చేరులో ఎల్లకిలా పడుకుని నక్షత్రాలవంక చూస్తున్నారు. జానకమ్మ చాప మీద కూచున్నదల్లా తమలపాకులు మడుస్తూ భర్తగారివంక చాలాసార్లు చూచింది. కాని మూర్తి తన ధోరణిలోనే తను పడుకున్నాడు.

"ఏమిటి ఆకాశంలో లెక్కపెడుతున్నారు?" అన్నది జానకమ్మ భర్త ముఖంలోకి చూస్తూ.

మధుమూర్తి భార్యగారి పిలుపుతో తేరుకున్నా పడుకుని అలాగే చూస్తూ,

"చుక్కలు అప్పుడప్పుడు జిగేలు మంటుంటే" మెల్లగా అన్నాడు మధుమూర్తి.

జానకమ్మ వెంటనే పకపకా నవ్వింది. నవ్వుతూ చాలా రకాల హాస్యాన్ని కూడా కుమ్మరింపు చేసింది. మధుమూర్తి పడుకున్న వాడల్లా ఒక్క క్షణంలోనే ఉలిక్కి పడ్డాడు. భార్య వ్యంగ్యంగా నవ్వుతూ వుండటం మధుమూర్తిని విస్మయంలో ముంచేసింది. మూర్తి లేచి కుర్చీలో కూర్చున్నారు.

ఆశ్చర్యంతో విప్పారంగావున్న భర్తగారి వదనం లోకి చూస్తూ అన్నది జానకమ్మ.

"కవిత్వం నేర్చుకుంటున్నారా?"

మధుమూర్తి మెల్లిగా నవ్వాడు. తన సందేహం నివర్తి అయినట్టుగా భార్య తన ముందు వేరా కోశం పడుతున్నదని మూర్తి ఇప్పుడుగాని బాగా తెలుసుకోలేక పొయ్యాడు.

"నీ సౌందర్యంమీద..." అన్నాడు మధుమూర్తి భార్య కళ్ళల్లోకి నేరుగా చూస్తూ. జానకమ్మ కనురెప్పలు ఆనందంగా ఏదో బాధగా వాలిపోయాయి.

ఒక్కక్షణం గడిచి పోయింతరవాత జానకమ్మ మడిచి పెట్టిన తమలపాకులు తీసి ఒక్కటొక్కటిగా మూర్తి నోటి కందిస్తూంది. మధుమూర్తి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆకులు నములుతూ వున్నాడు.

జానకమ్మ మెల్లగా కథ మొదలు పెట్టింది.

"ఈరికే వున్నారే? మరి అమ్మాయి సంగతి ఏమిటి అనుకున్నట్లు?" అన్నది జానకమ్మ.

మధుమూర్తి ఆకులు నములుతూనే తన ధోరణిలో అన్నాడు!

"నన్ను మాత్రం ఏమిటి చెయ్యమన్నావూ తొందరపడితే అయ్యేది కాదని నీకూ తెలుసుగా?"

"అయ్యేదికాదని వూరికేవుంటే ఎట్లా? మనం ప్రయత్నం చేయాలా?" అన్నది జానకమ్మ.

"నా కేమీ తోచడం లేదు. నేను మరీ ఎన్నో సంబంధాలు చూచి వచ్చినా నీకు ఒక్కటీ నచ్చింది కాదు. ఏదైనా నీకు తోచిందిగా వుంటే నాకు యిన్నమే!" భార్య ముఖంలోకి చూస్తూ అన్నాడు మధుమూర్తి. గొంతులో మనోవ్యధలు వాలి మూలిగాయి.

జానకమ్మకు సంబంధం బాగా దొరికింది. ఇదివరలో కూడా భర్త ఎన్నోసార్లు తన ముందు ఇట్లాగే అనివున్నాడు. కానీ అప్పుడల్లా జానకమ్మ భర్తగారి ఎదుట ఈ ప్రస్తావన లేవదీయ లేదు. జానకమ్మకు పద్మా రాజుల విషయం కానంత అనుమానంగా వున్నా పరిపూర్ణంగా విషయం తెలుసుకోనంతవరకు తనుగా ఏమీ వూహించ కూడదనుకుంది. మూర్తి తన మాటకు ఎప్పుడూ కాదనడని కూడా ఆమెకి భర్తగారి మీద గట్టి నమ్మకం వుంది.

జానకమ్మ భర్తగారి దగ్గరగా జరిగి కూచుంది. మూర్తి చెవుల దగ్గరకు నోరు పెట్టి గొంతు తగ్గించి అన్నది.

"ఆ అబ్బాయి రాజు లేడూ ?...పద్మకు అన్ని విధాల జోడు సరిపోతాడు..."

మూర్తి ఏమీ మాట్లాడకుండా భార్య ముఖంలోకి చూస్తూ వుండి పోయాడు. భార్య చెబుతున్న రాజు తనకు బాగా తెలిసినవాడే! కొత్తవాడు కాదు. కానీ, రాజును గురించి ఇతను ఏనాడూ ఇలాంటి ఆలోచన చెయ్యలేదు. కనీసం తన చెల్లెలికి మనసు మాటాడే విషయంలో మూర్తికి ఎప్పుడూ కూడా రాజు విషయం తట్టనే లేదు. ఇప్పుడు భార్య ప్రస్తావన తెచ్చేసరికి ఏమీ చెప్పక ఆలోచన నిదానముగా చూస్తూ వుండి పోయాడు.

జానకమ్మ ఈ మాట మాట్లాడిన తరువాత భర్తగారి ముఖంలో భావం కోసం ఒక్క క్షణం ఎదురు చూచింది.

"రాజా!... అతని సంగతెలా తెలిసింది?" విరునవ్వు నవ్వుతూనే జానకమ్మ ముఖంలోకి నిన్ను సేయి చూస్తూ అన్నాడు మూర్తి.

"తెలిసే దేముంది! కాంతమ్మగారి నడిగి నేను తెలుసుకున్నాను. నాక్కూడి ఏకాకి పిల్ల. ఆ అబ్బాయికి అమ్మ మాత్రం వుందట. ఇంట్లో తమ్ముళ్ళు గాని అక్కలు గాని ఎవరూ లేరు. ఒక్కడే పిల్లాడట. బి.ఏ. వరకు చదువుకున్నాడయే! పద్మకు అన్ని విధాల మంచి సంబంధం. వా ళ్ళిద్దరూ రెండురోజుల్లో కూడి ముచ్చటగా వుంటారు." అని జానకమ్మ భర్త ముఖంలోకి సాభిప్రాయంగా చూస్తూ వుండిపోయింది.

మూర్తి ఏమీ మాట్లాడకుండానే మెదలకుండా భార్య ముఖంలోకి చూస్తూ వున్నాడు. భార్య చెబుతున్నది కూడా నిజమే. రాజు వయస్సులోనూ నాగరికతలోనూ పద్మకు మంచి సంబంధం. కుర్రాడు ఆఫీసు పనిలో తదితర విషయాల్లో కూడా మంచి తెలివి తేటలు గలవాడు. పెద్దా, చిన్నా బాగా గమనించి మెలుగుతాడు. ఒక విధంగా ఈ సంబంధాన్ని నిరభ్యంతరంగా ఒప్పుకోవచ్చు. భార్యకు కూడా బాగా వచ్చినట్టుంది. క్రితంలో తను ఎన్ని సంబంధాలు చూచి వచ్చినా భార్య వాటినచ్చకపోవడంవల్లనే తనూ వాటిని వొదులుకోవలసి వచ్చింది. పూర్తిగా తను భార్య ఇష్టం కొనమే ఆ పని చేశాడు. మరిప్పుడు ఆ బాధేమీ తనకు లేదు. కానీ, పద్మకు నచ్చడం?

"మరి పద్మ మనసేమిటి?" అన్నాడు మధుమూర్తి.

జానకమ్మ నవ్వుతూనే "అవన్నీ నాకు వొదిలేయండి. నేను సరి చూసుకుంటాను. నాకు ఇష్టమైతే దానికీ ఇష్టమే! మేమిద్దరం ఈ విషయాల్లో అపూర్వసహోదరులం" అన్నది జానకమ్మ.

మధుమూర్తి ముఖం ప్రఫుల్లమైంది. ఆనందంతో కళ్ళు రెండూ పెద్దవైనాయి.

"రాజును పిలిపించి మాట్లాడవద్దూ?" అన్నాడు మధుమూర్తి.

"ఎప్పుడో పిలిపించడ మేముంది?" రేపు అమ్మడు పుట్టిన రోజు పండుగదూ. ఆ అబ్బాయిని భోజనానికి పిలవండి. అన్ని ఇక్కడే మాటాడుకోవచ్చు" అన్నది జానకమ్మ.

మధుమూర్తి ఒక్కసారి బరువుగా నిశ్వాసం విడిచాడు భార్య కళ్ళల్లోకి చూస్తూ. మబ్బులోంచి తప్పుకుని మెల్లిగా చందురుడు బైటకొచ్చాడు. టార్చి వేసినట్టుగా గబ్బున వొచ్చిన వెన్నెలలో జానకమ్మగారి కళ్ళు జిగేలు మంటం గమనించాడు మూర్తి.

ఆ మర్నాడు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు భోజనాలు అయాక మధుమూర్తి, రాజు ఇద్దరూ ముందు హాల్లో కుర్చీల మీద ఎదురెదురుగా కూచున్నారు. ఇద్దరూ నోటి నిండునా తమలపాకులు నములుతూ వున్నారు. తన ఆఫీసులో హెడ్ క్లర్కుగా వున్న మధుమూర్తి ముందు ఎవరు కుర్చీలో కూచోడమంటే రాజుకు చాల కష్టంగా వుంది. ఉదయం ఎనిమిది గంటలప్పుడే మూర్తి తనను భోజనానికి రమ్మనమని ఆహ్వానించాడు. అప్పుడురాజు ఏమీమాట్లాడకుండా తలఊపి ఆహ్వానాన్ని అంగీకరించాడు. కాని అతని మనస్సులో బెరుకుగానేవుంది. తను మూర్తిగారి కుటుంబానికి ఏదో నేరం చేశాడు. దొంగై తిరగవలసి వచ్చింది. కాని మూర్తిగారికి అదేమి తెలియనట్టుంది. అందువల్లే పక్కనింట్లో సంటరిగా వున్నాడు కాబట్టి పండగ పూటా భోజనానికి పిలిచాడు. అటువంటి నిష్కల్మష హృదయుడికి నా విషయం తెలిస్తే!

రాజు భోజనానికి మూర్తిగారింటికొచ్చిందిలగాయతు, భోజనానికికూచున్నప్పుడూ ముందుగానూ దొంగచూపుల్తో ఇల్లంతా కలియచూచాడు. కాని ఒక్కసారి కూడా పద్మ కనిపించకపోవడంచూచి రాజు ఆశ్చర్యపోయాడు. దూరదూరంగా వున్నప్పుడు ఒకసారైనా చూసుకోటానికైనా వీలులేకపోలాగ బాధపడ్డారో రాజుకు పద్మకు బాగా తెలుసు. చాలాసార్లు వా ళ్ళిద్దరూ మూపులకైనా కరవైపోయిందని విచారపడ్డారు. అటువంటి స్థితిలో ఇప్పుడు బోలెడంత అవకాశముండే! హాయిగా దగ్గిరి దగ్గిరగా నాచుకోవచ్చే! పద్మ ఎందువల్ల తప్పుకుతప్పుకు తిరుగుతూవుంది?

ఇందాక రాజు భోజనానికి కూచునేముందు దొడ్లో బావి దగ్గర కాళ్ళు కడుక్కోటానికి వెళ్ళాడు. తను ఏదో పరధ్యానంగా దొడ్లోకి వెళ్ళంగానే పద్మ బావిదగ్గర ఏదో చెస్తున్నదల్లా రాజును చూచి గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అపోయేటప్పుడు గాజులచప్పుడువిని రాజు తలెత్తి చూచాడు. అప్పటికే పద్మవంటింటివాకిట్లోకి వెళ్ళిపోయింది. గంధపురంగు సిల్కుచీర కట్టుకుంది. దానిమీద ఎర్రటి అంచు నల్లవు పట్టురవిక తొడుక్కుంది. పొడుగాటి జడలో సన్నగా వేసుకున్న మల్లెపూలవాసన ఒక్కసారి గబ్బున కొట్టింది. పద్మ ఏదో నూతన కాంతితో పరిపూర్ణంగా కనిపించిందా రోజున.

జానకమ్మ అమ్మడ్ని ఎత్తుకుని ఒక పది నిముషాలు వాకిట తిరుగుతూ ముందు హాల్లోకొచ్చింది. రాజు మూర్తిగారి దగ్గరనే చాప వేసుక కూచుంది. జానకమ్మ అలా హఠాత్తుగా ఆమూర్తి ఏదో ఆలోచనగా చూడటం చూచి రాజు తలవంచుకున్నాడు. ఏదో తెలియనివిషయంలో అతని గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి.

జానకమ్మ అమ్మడ్ని ఒళ్ళోకూచోబెట్టుకుని రెండుమూడుసార్లు కుర్చీలో కూచున్న రాజు వంకా, మూర్తి వంకా సాభిప్రాయంగా చూస్తూ ఉంది. మూర్తి ఇంగ్లీషు పత్రికేదో తిరగేస్తూ కూచున్నాడు.

కొంచెంసేపు ఆలోచించి తనే మొదలుపెట్టాలనుకుని తీర్మానించుకుంది జానకమ్మ.

"అమ్మడు ఏదో జ్ఞానకాని కొచ్చినట్టుగా చప్పున లేచి గంతులుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఆ వేళ రాజు పాపం నాకు మల్లెపూలు కోసిపెట్టడానికి చెట్టు దగ్గరికొచ్చాడుకదూ? అత్తకు పూలందకపోతే ఆయన కోసిపెడతానని కుర్చీలోంచి లేచి వచ్చాడు. ఆయన తప్పేముంది? కొంపేది అత్త ఆయనచేత పూలు కోయించకుండా వూరుకుందిగానీ! రాజుకు కుర్చీలోంచి లేచి రాగానే అమ్మడు అనుకుంది మనస్సులో. ఈవేళ అప్పచ్చులు గనక అమ్మ చేస్తే తప్పకుండా ఒకటి ఆయనకు తీసుకుపోయి ఇవ్వాలని. ఇంట్లో ఎవరైనా చూస్తారని దొంగతనంగానైనా తీసుకుపోయి రాజు కివ్వాలనుకుంది. కానీ ఇప్పుడా శ్రమ ఎందుకూ? అమ్మా నాన్నే ఆయనతో మాట్లాడుతున్నారుగా!

లోపలికెళ్ళి చూడంగానే అద్దు ముద్దలన్నీ ఒక పళ్ళెంలో పెట్టున్నాయి. జాగ్రత్తగా అందులోంచి ఒక్కటే ఒక ముద్ద తీసుకుని కాగితంలో పెట్టుకుంది.

అమ్మడు లడ్డుముద్ద కాగితంలో పెట్టుకుని రెండుచేతులూ వెనకాలపెట్టుకునిహాల్లోకొచ్చింది. చిన్నగా రాజుదగ్గరకువెళ్ళి నుంచుంది. రెండుచేతులూ ముందుకు చాపి నిరకిల్ చూపిస్తూ,

"ఇదిగోనండి మీకు తాయంతెచ్చాను. ఆవేళ నేనూ మా అత్త పూలందక అంటుంటే తూలొచ్చి మీరు వచ్చారుగా కోయడానికి! మేం అప్పుడు మీరు కోసిస్తారని అనుకున్నా!... తీసుకోండి" అన్నది అమ్మడు.

మూర్తి ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ నేనేదో ముచ్చట చూస్తూ వున్నాడు. జానకమ్మ అలోచనగా అందింపుకున్నది.

"అయినా నేను నాకు పూలు కోసిస్తేనేగాని ఇప్పిస్తా?" అన్నాడు రాజు పిల్ల చూసి అనడం నిండా బలంగా.

"మా అత్తేగా పద్దు!... మీరు కోసిస్తారని మున్నారు." అంటూనే అమ్మడు, నాయనాస్తిరాజు చరిత్ర చెప్పి ఒరిగినట్టే అదియే గతించిన అమ్మడు వదుగారి నిలుచుంది. పద్మ ఆమెను మోసుకొచ్చి నాన్న చేయటా చూసిన అమ్మడు నవ్వుతూ ... వెనకనెత్తుకుని నవ్వుతూ దొడ్లోకి వెళ్ళిపోయింది.

విజయవాడ వద్ద పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ భద్రయ్య

—"ఫుట్ బాల్" ఆటగాడుగా ఆంధ్రకు కీర్తి తెచ్చిన వ్యక్తి

తన ప్రతిభ చూపిన "ఇక్కా మనిషి" శ్రీ భద్రయ్యగారుకూడా ఈ కోవలోనివారే. ఆంధ్ర పుట్ బాల్ సంఘం కొలవరికలో పుండగా శ్రీ భద్రయ్యవంటి అనుభవజ్ఞులు ఆంధ్ర క్రీడా రంగానికి ఎంతో అవసరమైవుండగా మృత్యుదేవత దాక్షిణ్యహీనంగా శ్రీ భద్రయ్యగారిని కొట్టుకొన్నది. ఆగస్టు 24 వ తేదీన విజయవాడ వద్ద కృష్ణానదిలో లాంచీకి జరిగిన ప్రమాదం శ్రీ భద్రయ్యగారిపాలిట మృత్యుదేవత అయింది నీటవడిపోయి ప్రవాహానికి కొట్టుకొనిపోతున్న శ్రీ భద్రయ్యగారిని రక్షించడానికి పెద్ద తాడు వేశారు. దానిని పట్టుకోడానికి శ్రీ భద్రయ్యగారు చాల దూరము కాని భారతదేశమంతటికీ తన ఖ్యాతిని వ్యాపింప చేయగలిగిన శ్రీ భద్రయ్యగారు విధివశాత్తు రెండడుగులలో అందక దూరమైనారు. మరుక్షణంలో మునిగి పోయి కీర్తిశేషులైనారు.

శ్రీ భద్రయ్యగారికి 34 సంవత్సరాలైనా నిండలేదు.

వీరు విజయవాడ నివాసి. స్కూలులో చదువుకొంటున్నప్పటినుంచి వ్యాయామ క్రీడలలో, ముఖ్యంగా పుట్ బాలులో అమితంగా ఆసక్తి చూపారు.

పుట్ బాలు ఆటగాళ్ళలో ఎడమకాలు నుపుగా ప్రయోగించేవారు చాలా అరుదు. శ్రీ భద్రయ్యగారు ఎడమకాలుతో బంతిని కొట్టడంలో బాల్యంలోనే చాలా నేర్పరులు. విద్యార్థులు కొందరితో కలిసి పుట్ బాలు ఆటలో రక్షణ (డిఫెన్సు) లో ఉండడం ఆరంభించుకొన్నారు. క్రమేణా "లెఫ్ట్ బ్యాక్"గా సిరపడి పోయినారు. 1935-37 వరకు విజయవాడ, నూజివీడు, తిరువూరు వంటి పట్టణాలలో శ్రీ భద్రయ్యగారు లేని పెద్ద పుట్ బాల్ పోటీ అంటూ లేదు.

విజయవాడ, నూజివీడు, బందరు వంటి పట్టణాలలో ఏటా జరిగే అఖిలభారత పోటీలకు వచ్చిన అన్య రాష్ట్రాలవారు శ్రీ భద్రయ్యగారి ప్రతిభకు ముగ్ధులైన సందర్భాలు ఎన్నని ఆ దుశ్లనే శ్రీ భద్రయ్యగారు మైసూరు సంస్థానంలో జరిగిన పెక్కు పోటీలలో మైసూరు జట్టు తరపున పోటీ చేయగలిగారు. మైసూర్ రోవర్సు టీములో "లెఫ్ట్ బ్యాక్"గా ఆడారు.

1942-43 ప్రాంతాల బొంబాయిలో జరిగిన సంతోష్ ట్రోఫీ పుట్ బాల్ పోటీలలో చెన్నరాష్ట్రం జట్టు పాల్గొన్నది. ఈ జట్టులోనూ శ్రీ భద్రయ్యగారు లెఫ్ట్ బ్యాక్ గా ఆడారు.

1943 లేక 1944 లో కలకత్తాలో జరిగిన ఐ. ఎఫ్. ఏ. షీల్డు పుట్ బాల్ పోటీలలో కూడా శ్రీ భద్రయ్యగారు పాల్గొన్నారు. నేగుబాయి ఆర్యన్ జింఖానా టీము శ్రీ భద్రయ్యగారిని ప్రత్యేకంగా ఆహ్వానించి కలకత్తాకు తీసుకొని వెళ్ళినట్లు తెలుస్తున్నది.

1943-44 సంవత్సరం లోనే శ్రీ భద్రయ్యగారు సింహళంలో పర్యటించి పెక్కు పుట్ బాల్ పోటీలలో పాల్గొన్నారు.

సింహళం నుంచి తిరిగి వచ్చిన పిమ్మట రాజమండ్రి, కాకినాడ, బందరు మున్నగుచోట్ల జరిగిన దాదాపు ప్రతి పెద్ద పుట్ బాల్ పోటీకి ఒక జట్టుకు తర్ఫీదు ఇచ్చి తీసుకు వెడుతూ వున్నారు.

1953 లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడి ఆంధ్ర పుట్ బాల్ అసోసియేషన్ కు రాష్ట్ర ప్రతిపత్తి ఇయ్యబడినప్పటి నుంచి శ్రీ భద్రయ్యగారి సేవలు ప్రముఖంగా ప్రాముఖ్యం, బాధ్యత హెచ్చినవి.

1954 జూలైలో మద్రాసులో జరిగిన "సంతోష్ ట్రోఫీ" పుట్ బాల్ పోటీలలో పాల్గొన్న ఆంధ్ర జట్టుకు శ్రీ భద్రయ్యగారు వైస్-కెప్టెన్ గా ఎన్నుకోబడినారు. జూలై 27 వ తేదీ సాయంకాలం ఆంధ్ర, బీహారీ జట్లులకు జరిగిన పోటీలో శ్రీ భద్రయ్యగారు నిర్వహించిన ప్రముఖపాత్ర గురించి "ఆంధ్రపత్రిక" యిలా వ్రాసింది:—

...."ఆంధ్ర రక్షణ శ్రేణినుబట్టి సంతృప్తికరంగా వున్నది. శ్రీ భద్రయ్యగారుతోటి హాఫ్ బ్యాక్ లతోపాటు అభేద్యదుర్గంలా నిలచారు. ఆయన తలతో బంతికొట్టి ఆనేక ప్రమాదాలను నివారించగలిగినారు...."

ఈ పోటీ 'డ్రా'గా అంతమైంది కున్నారు జరిగిన పోటీలో ఆంధ్రజట్టుకు శ్రీ భద్రయ్యగారే నాయకత్వం వహించారు. ఆంధ్ర బీహార్ జట్లులకు మొత్తం మూడుసార్లు పోటీ జరుగగా ఈ పోటీయే అత్యంత రసవత్తరంగా వుంది. నాయకుడుగా శ్రీ భద్రయ్య పట్టుదల, నేర్పు, ధైర్యము ప్రదర్శించారు.

అటుపిమ్మట బందరు కాకినాడ పట్టణాలలో జరిగిన పెక్కు పుట్ బాల్ పోటీలలో శ్రీ భద్రయ్యగారు నాయకత్వాన గల టీములు పాల్గొన్నవి.

ఈయన జీవించినది కొద్ది కాలమైనప్పటికీ, పుట్ బాల్ రంగంలో ప్రవేశించిన నాటి నుంచి క్రొత్త విద్యార్థులకు పుట్ బాల్ క్రీడాభివృద్ధికే పాటుబడారు. ఆంధ్ర పుట్ బాల్ అసోసియేషన్ కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ప్రముఖపాత్ర నిర్వహించేవారు. దాంట పుట్ బాల్ ఆటగాళ్ళకు తర్ఫీదు ఇచ్చి ఆంధ్రలో "ద్వితీయ పుట్ బాల్ 'జోన్' విర్మిస్తుండగా మృత్యుదేవత వారిని కబళించి వేసింది. ఆంధ్ర దేశానికి, ముఖ్యంగా ఆంధ్ర పుట్ బాల్ రంగానికి ఆయన మరణం తీరని లోటు.

ఆంధ్ర పుట్ బాల్ అసోసియేషన్ ఆయన స్మారక చిహ్నంగా ఏటా విద్యార్థులకు పుట్ బాల్ పోటీలు నిర్వహించడం ఎంతైనా సముచితం. ఆయన కుటుంబానికి సహాయంగా నిధి ప్రోగుచేయడం కూడా నావశ్యకము. ఇటీవలనే మరణించిన మిందెవెంటి క్రికెటిర్లకు ఆలిండియా క్రికెట్ కంట్రోల్ బోర్డు నిధిని ఏర్పాటు చేయడం ఈ సందర్భంలో గమనించదగినది.

—వి. సుబ్బారావు.

స్త్రీల పాటలు

(4 వ పేజీ తరువాయి)

వినిపించే పెళ్ళిళ్లలో 'నలుగుపాటలు' పీటల మీదికి పిలిచే పాటలూ, చాలా పురుషులు వ్రాసినవే.

"వేణుగాన లోలుడనే
వేడినమ్మనవే పిరుముందు
చిన్నినా దానిని
మన్ను తిన్నావని
తిన్నదు నాయని
అన్న యిట్లోను
మన్నును నోట యుం
దున్నద చూడుమని
తిన్నగ లోకము
అన్నియు జూపిన"—"వేణు"

ఇలాంటి వెన్నో పురుష రచితములే అ వ్రాసిన మూడుతరాల క్రిందటి కవి పలానా అని విన్నాను గనుక అంటున్నాను.

అందేకాక వీనిలో భాషనుబట్టి లయకోసం దీర్ఘాలు పొగడియడం. సమాసాల స్వేచ్ఛగా చేయడంలాంటి వానినిబట్టి 'పటాభిషేకు దైయుండగానూ' వంటి ప్రయోగాలను బట్టి స్త్రీలవని చెప్పలేము. అవన్నీ చాలా జానపద గేయాలలోనే కాదు కృతులవంటి వానిలోనే కనిపిస్తూ ఉండడం కద్దు.

"వందితుల సాహిత్యములో అంతర్వాహిని యగురనదుని స్త్రీలపాటలలో పూర్ణివరస్వతిమైన దన్న వారి మాటలో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను.

ఈ స్త్రీల సారస్వతమంతా 15 వ శతాబ్ది నాటికే ఉత్పన్నమైనదనీ, మహా అయితే ఏ పదహారో శతాబ్దంలోనో బయలుదేరినవి కొన్ని వుండే వుండవచ్చుననడానికిగాని తగినన్ని ఆధారా లున్నవా అనిపిస్తుంది.

ఇవన్నీ ఎవరివో ఎప్పటివో తెలియని అనుశ్రుతంగా ఇళ్ళలో వినవచ్చే పాటలే. అయినప్పుడు వీనిని దేశీ సారస్వతమనడంకన్న, మరొక సాహిత్యభాగం ఉన్న భాగాలకు చేర్చి జానపద సాహిత్యమనిగాని, కానప్పుడు అసలు స్త్రీల గేయ సాహిత్యమే అనిగాని అనడం మంచిదేమో.

"స్త్రీల పాటలను సంపుటీకరించి తొలుదొల్త 1899 లో ప్రచురించినవారు పందిరాజ చలపతిరావుగారు తరువాత 1905 ప్రాంతంలో మంగు రంగనాధరావుగారు విడివిడిగా నూరు హిందీ స్త్రీల పాటలను అచ్చువేయించి ప్రచురించినారు" (పీఠిక)

మరొకగారి సుబ్బారావుగారు ప్రచురించిన స్త్రీల పాటలన్నట్టు జ్ఞాపకం అందులో వలుగు పాటలూ, మంగళహారతులూ ద్వ్యంతింతి పాటలూ పూలచెండ్ల పాటలూ కూడా వుండిన వని కూడా జ్ఞాపకం.

ఈ సంపుటిలోని ఊర్మిళాదేవి నిద్రను గూర్చిదాలా చాలా వ్యాసాలు వచ్చాయి లక్ష్మణదేవర నవ్వులా టీవానిని గురించి కూడా కొన్నివచ్చినవి.

ఇంత ముఖ్యమైన సారస్వత విభాగం గ్రంథస్థం కావించిన సారస్వత పరిషత్తు వారిని, వీని సంపాదకులు "కృష్ణశ్రీ" గారిని అభినందిస్తున్నాము.

వీనిలో అక్కడక్కడా కొత్త మాటలు— అంటే కొన్ని ప్రాంతాలలోనే ఉపయోగించే మాండలికాలవంటి వానికి నోట్సు, ఆ పాటల లోని విచిత్ర ప్రయోగాలనూ పదాలనూ సూచించే జ్ఞాపికలో, సూచికలో కూడా చేర్చివుంచే మరింత బాగుండును.

ఇదే వీరు "వల్లెపదాలను" "వీరగాథలను" కూడా వెలయించి తెనుగు సాహిత్యానికి వెలలేని కొత్త సొత్తులను—కొత్త సొత్తులేమిటి నేలలో పాతిపెట్టిన పాత సొత్తులను మెరుగుచేసి కొత్త సొత్తులుగా చేసి అందాలెండి-చేకూర్చగలరని ఆశిస్తాము.

—విశ్వం

• • •

మిత్ర

శ్రీ వి. డి. ప్రసాదరావుగారి సంపాదకత్వాన కొత్తగా వెలువడిన 'మిత్ర' సచిత్ర జాతీయ పక్ష పత్రిక తొలి సంచిక మా కార్యాలయం చేరింది.

టీ శిరపత్రం "ఆంధ్రమాత కు జోహార్" అనే శ్రీ పింగళి నాగేంద్రరావుగారి గేయం, "బుద్ధి అద్దం" అనే శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథానిక, శ్రీ దాసు వామనరావుగారి "కాలక్షేపం" మున్నగు ఆకర్షకమైన రచనలతో ఈ సంచిక ముచ్చటగా వుంది.

ముమువాక. విధారిసంటి అపూర్వ సమలయ ప్రాని పేర ప్రకటన నడిపించిన శ్రీ ప్రసాదరావుగారి సంపాదకత్వంలో ఈ పక్షపత్రిక విజయవంతంగా ప్రజాసేవ చేయగలదని ఆశించవచ్చు.

రమ్మీ 1/4 సైజు. పుటలు 24 వెల మూడణాలు. సంవత్సరం చందా: 4-8-0 ప్రాప్తిస్థానం: మిత్ర కార్యాలయం, 5, నాదముని వీధి, త్యాగరాయనగర్ మద్రాసు-17

• •

"నేను టీ ఎందుకు త్రాగాలి?"

ఇండియన్ టీ బోర్డువారు ప్రకటించిన "నేను టీ ఎందుకు త్రాగాలి?" అనే శీర్షికతో వున్న నాలుగు పుటల కరపత్రం 'ఆంధ్రపత్రిక' కార్యాలయం చేరింది. వారిని నేటింలోని ప్రధాన పరిశ్రమలలో ఒకటైన 'టీ' పరిశ్రమను గురించిన వివరాలు దీనిలో ఇవ్వబడి తెలియపరిచాయి.

మెమి సరి

మా వద్ద కిరసనాయిలు, పెట్రోలు, మూటకట్లు, బియ్యం, మెటికి మినుములు, పెసలు, ఉప్పుడు బియ్యం, పాలిషింగు కొత్త, శనగలు, ఉలవలు, ఫిలిమ్ సెనెను, హోల్సేలుకు సిలిండర్లు అమ్మకమునకు సిద్ధముగా వున్నవి.

చొడె అప్పారావు
యింజనీరింగు వర్క్సు,
పోస్టు బాక్సు నెం. 8
కాకినాడ.

సంగ్రహ ప్రకటనలు

కావలెను

మా యు. యస్. ఎ. ఫౌంటెన్ పెన్నుల ఇండియా అంతట విక్రయించుటకు ఏజంట్లు ప్రాంతీయ కావలెను. నెలకు 150/- నుండి 500/-ల వరకు సంపాదించవచ్చు. ఉచిత వాంఛపెరి వ్రాయండి. French Stores 3083, Darya Ganj, Delhi-7.

బాగా పని చేయుచున్న 26 నుండి 32 హ. ప. గల రైసుమిల్లు కావలెను. వివరములకు శ్రీ. హనుమంతరావు పోలవరం పోస్టు, (వయా) నుదిలీపట్నం.

రోజుకు రు. 12/- సంపాదించండి. (నెలకు రు. 350/-) కాంపిటీలు, వివరములు ఉచితము: లాల్లా నిట్టింగ్ వర్క్సు, లూఢియానా, పంజాబ్.

అమ్మకము

అన్ని ఆఫీసులకు, సంస్థలకు పనికివచ్చే అనేక సాజాపుడ్, టేకు సామానులు మా వద్ద దొరకును. ఫర్నిచర్ హౌస్, లజ్, మద్రాసు-4.

మూడు సిలిండర్ల, ప్. 6 డీజిల్ యింజన్లు ఒక్కొక్కటి రు. 6,350/- చొప్పున దొరకును. 1955 సెప్టెంబరు చివరిగాని, అక్టోబరు మొదటగాని డెలివరీ యివ్వబడును. వివరములకు: బాక్సు నం. 193 కేరాఫ్ ఆంధ్రపత్రిక, మద్రాసు-2.

ప్రకటన

గోకవరం పంచాయతీకి ఈ దిగువ లైటింగు సామానుల సప్లయికి సీలు వేయబడిన టెండర్లు 8-9-55 తేది సాయంకాలం 4 గంటలవరకున్నూ అందుకోబడును. డిపాజిట్లు 100కి 5 రూపాయలు కట్టని దరఖాస్తులు అంగీకరించబడవు. పరికు ఈ ఆఫీసుకి ఒప్పగించవలెను. ఇతర వివరములు కోరిన పంపబడును.

1. లాంతిర్లు 12"×14" సైజు, 24 గేజీ కళాయి రేకు, బెల్జియం గ్లాసుతో తయారు కాబడినవి. 40
2. పై లాంతర్లకు సరిపోవు ఇనుప చట్రములు 3 8" ఇనుప ఊస, 10 గేజీ ఇనుప రేకుతో తయారు కాబడినవి. 40
3. ఇంగ్లీషు షెరివుడ్ బర్నరు నెం 3. 40
4. ఆయిల్ టాంకు 24 గేజీ కళాయి రేకుతో తయారు కాబడినవి. 40
5. ఒకేలు చిమ్నీలు పై నం.3 బర్నరుకు సరిపడునవి. 40
6. పై బర్నర్లకు సరిపడు వత్తి చుట్టలు ఒక్కొక్కటి 5 గజాలు. 10
7. సెంటర్ పోల్ సిలిండరు కర్రలు, పొడవు 10' డయామీటరు 6" గలవి. 40

టి. వి. జి. ఆర్. కృష్ణా రెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
పంచాయతీ ఆఫీసు, గోకవరం, తూ. గో.

ఆంధ్ర యూనివర్సిటీ, వాల్తేరు.

డిగ్రీలు, డిప్లొమాలు, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమాలు ప్రసాదించేందుకు రాబోవు స్నాతకోత్సవము వాల్తేరు, ఆంధ్ర యూనివర్సిటీలో 3-12-55 శనివారం సా 5 గం.లకు జరుగుతుంది. ఈ స్నాతకోత్సవంలో స్వయంగా గాని, పరోక్షంగా గాని డిగ్రీలు, డిప్లొమాలు, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమాలు స్వీకరించ దలచిన అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి నిర్ణీత ఫారంపై తమ దరఖాస్తులు 11-11-55 లోగా రిజిస్ట్రారుకు పంపుకోవలెను. దరఖాస్తు ఫారాలు యూనివర్సిటీ ఆఫీసు నుండి పొందవచ్చును.

(అనుమతిని)
కే. వి. గోపాలస్వామి,
రిజిస్ట్రారు.
యూనివర్సిటీ ఆఫీసు వాల్తేరు, 19-8-55.

నోటీసు

గుంటూరు మునిసిపాలిటీ

1-10-55 నుండి అమలులోనికి వచ్చు స్థలముల విలువలు మొదలగువాని పూర్వాధారిత రిజిస్టరు సాధ్యమైన అసెస్మెంటు పుస్తకములు కూర్చడమైనది. వాటిని ఆఫీసు సమయములలో పరిశీలించవచ్చును. ఏదైనా ప్రమాదాలు ఉన్న 30 దినములలోగా అభ్యంతరములు తెలుపవలెను. ఆ గడువు దాటిన పిమ్మట అభ్యంతరములు విచారించబడవు. ... 6 ... పంపవలెను.

కమీషనర్

భూస్వామిపై సెక్యూరిటీ కేసు

కొట్టివేసిన మేజిస్ట్రేటు తీర్పు

నెల్లూరు, ఆగస్టు 20—కోవూరు తాలూకా బుచ్చిరెడ్డిపాలెంలోని ధనిక భూస్వామి శ్రీ బెజవాడ శివకోటారెడ్డిగారిపై అచ్చటి పోలీసు సబ్ ఇన్స్పెక్టరు క్రిమినల్ ప్రొసీజర్ కోడులోని 110 (ఎఫ్) సెక్షన్ (సత్ప్రవర్తన హామీ) క్రింద చేసిన ఫిర్యాదును నెల్లూరు జిల్లా జుడీషియల్ మేజిస్ట్రేటు శ్రీ కె. జగన్నాధరావుగారు విచారించి గురువారం తీర్పు చెబుతూ ప్రతివాదిపై తేబడిన కేసును కొట్టివేశారు.

ఫిర్యాదులలో పేర్కొనబడిన ఏడు నేరాలలో రెండు మాత్రమే ఋజువైనవని, ఆ ఋజువైనవి ప్రతివాదిని సత్ప్రవర్తనకు హామీ యివ్వవలసినదిగా కోరుటకు తగినవి కావని, అదీగాక 1954 డిసెంబరు 15 వ తేదీకి ముందు ప్రతివాదిని గూర్చి ఏ ఫిర్యాదులేదని ఈ కారణాలమూలంగా ప్రతివాదిని విడుదల చేయడమైనదని జిల్లా మేజిస్ట్రేటు పేర్కొన్నారు.

ఈ సంవత్సరారంభంలో జరిగిన ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలనాటి రాజకీయ పర్యవసానమని సాధారణంగా భావించబడిన ఈ కేసు విచారణ మూడు నెలలు జరిగింది. ప్రాసిక్యూషన్ తరఫున 15 మంది ముద్దాయి తరఫున 8 మంది సాక్షులు విచారించబడినారు. ముద్దాయి తరఫున నెల్లూరు ప్రముఖ కాంగ్రెస్‌వాదీ శ్రీ వెన్నెలకంటి రాఘవయ్యగారు కూడా సాక్ష్యమిచ్చారు.

ప్రతివాది శ్రీ శివకోటారెడ్డిగారు వారి తల్లితో కూడా బుచ్చిరెడ్డిపాలెంలో నివసిస్తున్నారు. శ్రీ రెడ్డిగారు బ్రహ్మచారి. వారికి 100 ఎకరముల మాగాణి, 100 ఎకరముల మెట్టగాక చరాస్తి కూడా ఉన్నది. శ్రీ శివకోటారెడ్డిగారు మద్రాసు విశ్వవిద్యాలయ పట్టభద్రులు. చాలకాలం కాంగ్రెస్‌వాదిగా ఉంటూ వచ్చారు. విదేశీ వస్త్ర బహిష్కరణ సందర్భంలో పికెటింగ్ చేసి సంవత్సరంపాటు కారాగార శిక్ష అనుభవించారు. 1954 వ సంవత్సరం చివరివరకూ ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ వచ్చారు అని జిల్లా మేజిస్ట్రేటు వివరించారు.

ప్రతివాది కోర్టులో వాఙ్మూలమిస్తూ యిలా చెప్పారు:-

"నేను కాంగ్రెస్ వాదిగా ఉంటూ వచ్చాను. ఆంధ్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడుగా కూడా వ్యవహరించి వున్నాను. కాని, కొంత కాలం తర్వాత కాంగ్రెసువారు తమ త్యాగాల ఆధారంగా స్వార్థ ప్రయోజనాలకు ఉపక్రమించినప్పుడు కాంగ్రెసులో నా విశ్వాసం క్షీణించింది. కాంగ్రెస్‌వారు అహంకార పూరితులుగాను, దేశక్షేమహితులుగాను మారిపోయినందువల్ల నేను కాంగ్రెసును వదలిపెట్టాను.

"నేను సర్వదా మహాత్మాగాంధీ, టాల్‌స్టాయ్, బుద్ధుడు, క్రీస్తు, రామకృష్ణ పరమహంస మొదలగు మహనీయుల ప్రబోధములను అనుసరించుటకు ప్రయత్నించేవాణ్ణి. గాంధీజీ ఆశయం ప్రకారం ఆస్తులపై ధర్మకర్తృత్వం మాత్రం వహించవలెనను సిద్ధాంతంలో నాకు ప్రబల విశ్వాసం ఉన్నది. పేదలకు, సహాయం అవసరమైన వారికి నేను ఎల్లప్పుడూ తోడ్పడేవాణ్ణి. ఈ కారణంవల్ల గ్రామంలోని యితర ధనికులు, భూస్వాములు వారి ప్రతిష్ఠ, పలుకుబడి నేను కూలద్రోయుటకు ప్రయత్నిస్తున్నానని వారి భావం.

"మొన్నటి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషిచేయుటకుగా నెలకొల్పబడిన సంఘంలో నేను కూడా ఒక సభ్యుడుగా ఎన్నుకోబడ్డాను. కాని, భూస్వాములు, ధనికులు కలిసి మధ్య తరగతి, బీదతరగతుల ఓటర్లను పోలింగ్‌కు వెళ్ళనీయకుండా అడ్డుపెట్టవలెనని ప్రయత్నిస్తున్నట్లు తెలిసినవెంటనే నేను బాధపడ్డాను. ఏలననగా ఆ హక్కు రాజ్యాంగ రీత్యా భద్రపరచబడినది. అందువల్ల నేను అనేక గ్రామాలకు వెళ్ళి ఓటర్లు పోలింగ్‌కు వెళ్ళి వారికి నచ్చిన అభ్యర్థికి ఓటు చేయవచ్చునని ఉద్బోధించాను.

"పేదసాదలకు సాయపడటం, రాజ్యాంగ చట్టంలో భద్రపరచబడిన ప్రాథమిక హక్కుల రక్షణకు పాటుబడటం నాపై చేయబడిన ఫిర్యాదు క్రిందకువచ్చే పక్షంలో నేను నేరాన్ని అంగీకరిస్తాను. నేను అన్నిటికి తెగించిన ప్రమాదకరమైనవ్యక్తినికాదని దేవునిసాక్షిగా మనఃపూర్వకంగా చెప్తున్నాను."

జిల్లా మేజిస్ట్రేటు శ్రీ జగన్నాధరావు గారు తమ తీర్పులో, ఫిర్యాదులోని 7 అంశములలో రెండుమాత్రం అసంపూర్ణంగా ఋజువైనవని పేర్కొంటూ, ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యమిచ్చిన సబ్ ఇన్స్పెక్టరు శ్రీ యస్. కన్నబాబు గారిని గూర్చి యిలా చెప్పారు.

"ప్రాసిక్యూషన్ వాదానికి ఈ సబ్ ఇన్స్పెక్టర్ సాక్ష్యం అతిముఖ్యమైనది. అతని సాక్ష్యం ప్రాసిక్యూషన్‌కు సహాయపడుటకు బదులుగా సంపూర్ణంగా ప్రతివాది వాదాన్ని బలపర్చింది. మొదట, ప్రతివాదిపై యీ ఫిర్యాదు చేయబడుటకు ఆధారమైన రహస్య రిపోర్టు యిచ్చిన యీ సబ్ ఇన్స్పెక్టరు తన సాక్ష్యంలో [illegible] ధైర్యంగా [illegible]. సంకోచంలేకుండా ప్రతివాది ప్రమాదకరమైన వ్యక్తి కాదని చెప్పడంవల్ల ప్రాసిక్యూషన్ వాదం సమూలంగా దెబ్బతిన్నది. ఈ సబ్ ఇన్స్పెక్టర్ విషయంలో వారికి తోచిన విధంగా తగు చర్య తీసుకొను విషయం దానికి సంబంధించిన అధికారులకు వదలి వేస్తున్నాను."

ప్రతివాది శ్రీ శివకోటారెడ్డిగారిని గూర్చి జిల్లా మేజిస్ట్రేటు యిలా పేర్కొన్నారు: "ప్రతివాది ఒకప్పుడు పేరుగల కాంగ్రెస్ వాది, సంఘ సేవకుడు దానశీలుడు. వారు నిజంగా గాంధీజీ, రామకృష్ణ పరమహంస మొదలగు మహనీయుల అనుచరుడైనచో మొదట ప్రాసిక్యూషన్ సాక్షి (శ్రీ డి. సుబ్బరామానాయుడుగారు)ని [illegible] బెదిరించడము ఏదో ప్రాసిక్యూషన్ సాక్షి (శ్రీ మేనకూరు బాలకృష్ణారెడ్డిగారు)పై చేయి చేసుకోవడము జరిగి యుండేదికాదు. అంతేకాక ప్రతివాది సాక్షి (శ్రీ వెన్నెలకంటి రాఘవయ్యగారు) పేర్కొన్నట్లు తాను కమ్యూనిస్టుల పక్షాన ప్రచారం చేసినట్లు నిజం తెలుపుటకు జంకేవాడు కూడా కాదు.

"థియసాఫికల్ స్కూలులో, మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో విద్యనభ్యసించి, దేశ స్వాతంత్ర్య సాధన సందర్భమున జైలుకు వెళ్ళిన ప్రతివాది తన ఉపన్యాసాలలోను, చేతలలోను ఎక్కువ నిగ్రహం చూపించవలసి యున్నది. ఆయన విరక్తుడు కాడు. మద్రాసు విశ్వవిద్యాలయ పట్టభద్రుడు. భిక్షుకుడుకాడు. ఆగర్భ శ్రీమంతుడు. అటి వ్యక్తి తన విజ్ఞానమును, సంపదను హింసాతత్వపూరితులైనా వారివశీమునకు గాక, దేశ శ్రేయోభివృద్ధికి ఉపయోగించవలసి యున్నది.

"ఓటర్ల నిర్బంధం విషయంలో ప్రతివాది ఆ విషయమును పోలీసువారికి తెలియజేసి వారి రక్షణ, సహాయం పొందియుండ వలసింది."

గత డిసెంబరు 15 వ తేదీ లగాయతు మార్చి 18 వ తేదీలోగా ప్రతివాది పలువురు కాంగ్రెస్‌వాదులను, వారి అనుచరులు మొదలగు వారిని కొట్టతాననీ, చంపుతాననీ బెదిరించినట్లు, శ్రీ మేనకూరు బాలకృష్ణారెడ్డిని చెంపపై కొట్టినట్లు, ఆంధ్ర ముఖ్యమంత్రి సోదరుడు శ్రీ బెజవాడ రామిరెడ్డిగారిని కొట్టెదననీ శ్రీ పి. సుబ్బారెడ్డి ద్వారా సవాలు అందచేసినట్లు ఫిర్యాదులో పేర్కొనబడినది. అందువల్ల ప్రతివాదినుండి సత్ప్రవర్తనకు హామీ తీసుకోకుండా విడిచి ఉంచుట సాంఘిక శాంతికి ప్రమాదకరమని ఛార్జిషీటులో పేర్కొనబడింది.

ప్రతివాది తరఫున శ్రీ పి. అనంతరామయ్యగారు, ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ యం. పి. చలపతి రావుగారు వాదించారు.

తీర్పు చెప్పగానే ఆంధ్ర కమ్యూనిస్టు నాయకుడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, నెల్లూరుజిల్లా కమ్యూనిస్టు శాసనసభ్యులు యితర పెద్దలు శ్రీ శివకోటారెడ్డిగారిని అభినందించి పూలమాలలు వేశారు.

సరస్వతి గానకళాశాలకు ప్రజాదరణ

వార్షికోత్సవంలో ప్రబోధం

కాకినాడ, ఆగస్టు 17—సరస్వతీ గానకళాశాల ప్రథమ వార్షికోత్సవం 15, 16 తేదీలలో వైభవంగా జరుపబడింది.

15 వ తేదీ సాయంత్రం జరిగిన సభకు శ్రీ మొసలికంటి తిరుమలరావుగారు అధ్యక్షత వహించారు.

అధ్యక్షులు శ్రీ తిరుమలరావుగారు తమ ఉపన్యాసంలో కాకినాడ పట్టణమున సుమారు 50 సంవత్సరాలనుంచి గానసభలు జరుగుతున్నవని, సరస్వతీ గానసభవారి ఆధ్వర్యంలో ఈ కళాశాల నెలకొల్పబడి ఒక సంవత్సరం మాత్రమే అయినప్పటికీ ఇంత అభివృద్ధిలోకి రావడం ప్రశంసనీయమని చెప్పారు. ఇటువంటి కళాశాలలు ఆంధ్రదేశమున అరుదుగా వున్నవని, ప్రతి పట్టణమున ఇటువంటి కళాశాలలు ఏర్పాటుచేయవలసిన అవసరమున్నదని ఈ కళాశాలలను కళాభిమానులు ప్రోత్సహించవలసిందిగా పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా తప్పక ఈ కళాశాలలకు తోడ్పడవలెనని, అచిరకాలంలోనే సరస్వతీ గాన కళాశాల ఉన్నతస్థితి పొంది చాలామందిని కళాకారులను చేయగలదని ఆశిస్తున్నానన్నారు.

తరువాత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ పి. సుబ్బారావుగారు కళాశాల సాంవత్సరిక నివేదిక చదివారు. శ్రీ సుబ్బారావుగారు మాట్లాడుతూ కళాశాల సరస్వతీ గాన సభవారి ఆదరంతో నెలకొల్పబడుట మిక్కిలి సంతోషకరమన్నారు. పట్టణమందలి కళాభిమానులందరు కళాశాలకు చూపుతున్న ఆదరాభిమానములకు కళాశాల తరఫున కృతజ్ఞతాభివందనములను సమర్పించారు. ఉపాధ్యాయులు అన్ని విధముల సహకరించి కళాశాల అభివృద్ధికై పాటుపడుచున్నందుకు వారిని ఆశీర్వదించారు. ఇటువంటి కళాశాలలను త్వరితగతిని ప్రభుత్వం ప్రోత్సహించుచూ అన్ని విధముల సహాయపడవలెనని కోరారు.

తరువాత సరస్వతీ గానసభ ప్రెసిడెంట్ శ్రీ నూతిల అమ్మన్న పంతులుగారు, శ్రీ ఇ. వి. ఆర్. సుబ్బారావుగారు, శ్రీ కస్తూరి సుబ్బారావుగారు మాట్లాడుతూ ఈ కళాశాల నెలకొల్పి ఒక సంవత్సరం మాత్రమైనను ఇంత అభివృద్ధిలోనికి వచ్చినందులకు కళాశాల ఉపాధ్యాయవర్గం నభినందించుచూ సంతోషం ప్రకటించారు.

తరువాత కళాశాల తరఫున కార్యదర్శిని సరళ వందనసమర్పణతో సభ ముగిసినది.

తరువాత వైణిక విద్వాన్ శ్రీ వాసా కృష్ణమూర్తిగారి వీణకచేరీ, శ్రీ కొవ్విడి హనుమంతరావుగారు, శ్రీ నందివాడ మల్లిఖార్జునరావుగార్ల ప్రక్కవాద్యములతో జరుపబడింది.

కళాశాల వార్షికోత్సవం రెండవ రోజు కళాశాల బాలికల బృందగానం, కళాశాలవార్యి సమ్మేళనం కుమారి వి. హెచ్. విజయలక్ష్మి, జి. రాజ్యలక్ష్మి జయదేవు అష్టపదులు, అనూరాధ, లలిత సంగీతం ప్రదర్శించబడినవి.

టి. డబ్ల్యు. ఏ. కంపెనీ

మద్రాసు, ఆగస్టు 26—ట్రాన్స్‌వరల్డ్ ఎయిర్ లైన్స్ కంపెనీవారి 30 ఏళ్ళ సర్వీసు పూర్తి అయిన సందర్భంగా నిన్న సాయంత్రం మైలాపూరులోని "వుడ్‌ల్యాండ్స్"లో టి. డబ్ల్యు-ఇండియా, డిస్ట్రిక్టు సేల్స్ మేనేజర్ మిస్టర్ జాల్స్ ఎ. గ్రిండాక్సు విందు చేశారు. మద్రాసు నగరంలోని పలువురు ప్రముఖులు విందుకు హాజరైనారు. వారిలో మద్రాసు మేయర్ శ్రీ ఎం. ఏ. చిదంబరం, న్యాయమూర్తులు శ్రీ పి. రాజగోపాలన్, మిస్టర్ బషీర్ అహమ్మద్ సయ్యద్, అడ్వొకేట్-జనరల్ శ్రీ వి. కె. తిరువెంకటాచారిగార్లు కలరు.

సిటీ సేల్స్ మేనేజర్ శ్రీ ఎం. వెంకటరామన్ గారు అతిథులకు స్వాగతమిచ్చారు. మిస్టర్ గ్రిండాక్స్ మాట్లాడుతూ ఎయిర్ లైన్స్ పర్యటనలో సహకరించినందుకు టి. డబ్ల్యు. ఏ. ఉద్యోగులను అభినందించారు.

23 వ తేదీన విశాఖపట్టణం శాంతి ఆశ్రమంలోని శాంతి వైద్యశాలకు ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు శంకుస్థాపన చేసిన సందర్భంలో తీసిన ఫోటో. ఇందులో ప్లానింగ్ శాఖామంత్రి శ్రీ కళా వెంకటరావుగారిని, ఆశ్రమం అధ్యక్షులు శ్రీ తెన్నేటి విశ్వనాథంగారిని కూడా చూడవచ్చు

తెలుగునాడు

ఆకివీడు ఇటీవల భీమవరం తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లారెడ్డి శేషగిరిరావుగారి అధ్యక్షతను యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగినది. ఆకివీడులో సెప్టెంబరు 3, 4 తేదీలలో జరుగనున్న భీమవరం తాలూకా యువజన కాంగ్రెస్ మహాసభల నిర్వహణకు ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయబడింది.

పళ్లిపట్టు ఇక్కడి కమ్యూనిటీ బ్లాకు ఆధ్వర్యాన కనకమ్మసత్రంలో మొన్న 17, 18 తారీఖులలో "సెమినార్" ఉత్సవాలు జరుపబడినవి.

నెల్లూరు ఈ జిల్లా భారత స్కౌట్సు గైడ్సు ద్వితీయ వార్షికోత్సవం శనివారం వి. ఆర్. కాలేజి మైదానంలో జరిగింది. కార్యక్రమం, జిల్లా కలెక్టర్ శ్రీ యం. వి. రాజారావుగారిచే పతాక ప్రతిష్ఠాపనతో ప్రారంభమైనది. పిమ్మట జిల్లా కలెక్టరు స్కౌట్సు, గైడ్సు వందనం స్వీకరించారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో స్థానిక ట్రెయినింగ్ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ వెంకటనాథాచారిగారు మాట్లాడుతూ, ఈ ఉద్యమం విశ్వవ్యాప్తమైనదని, ప్రస్తుతం దీనిలో ప్రపంచమంతటా 60 లక్షల మంది సభ్యులు కలరని చెప్పారు. ఆంధ్రరాష్ట్ర గైడ్సు కమీషనర్ శ్రీమతి జె. జమునాబాయిగారు బాలబాలికలలో క్రమశిక్షణ సేవాశక్తి పెంపొందించుట అవసరమన్నారు. అంతకుముందు కార్యదర్శి శ్రీ కె. యస్. సుందరరాజులావుగారు నివేదిక సమర్పించారు. ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు, రాష్ట్ర స్కౌట్సు కమీషనర్ శ్రీ డి. యస్. యస్. రాజారావుగారు, యితరులు పంపిన సందేశములు చదువబడినవి. శ్రీమతి డాక్టర్ యస్. లక్ష్మిగారు, మధ్యాహ్నం జరిగిన ఆటల పోటీలలో గెలుపొందినవారికి బహుమతులు పంచిపెట్టారు. వినోద కార్యక్రమం, జాతీయ గీతం ఆలాపనతో కార్యక్రమం ముగిసింది.

రాజమండ్రి వాస్తవ్యులు, వైణిక విద్వాన్ శ్రీ వంగీపురం రామానుజంగారు గత వారంలో యిచ్చటికి వచ్చిన సందర్భమున శ్రీ అప్పల ఆంజనేయులుగారు వారి గౌరవార్థం తేనీటివిందు చేశారు. పలువురు పురప్రముఖులు విందులో పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయులుగారు అతిథిని పుష్పమాలాలంకృతునిచేసి, వారి గుణగణములను గూర్చి, ప్రతిభా విశేషములనుగూర్చి ముచ్చటించారు. శ్రీ రామానుజంగారు వీణకచేరీ జరిపి శ్రోతలను ఆనందపరవశులను చేశారు.

మాచవరం గుంటూరుజిల్లా వాల్మీకి సంఘ కార్యకర్తల, కార్యవర్గ సభ్యుల సంయుక్త సమావేశం సంఘాధ్యక్షులు శ్రీ ముత్తవి రాఘవయ్యగారి అధ్యక్షతన జరిగింది. శ్రీ దేవరపల్లి మస్తాన్‌రావుగారు గత నాలుగు సంవత్సరాల సంఘ కార్యక్రమాన్ని సింహావలోకనం చేస్తూ, ఇంత స్వల్పకాలంలో ఈ సంఘం సాధించిన ఘన విజయాలను మరే యితర సంఘం సాధించలేదన్నారు. తృతీయ మహాసభ అవసరాన్ని, తత్కార్యక్రమాన్ని గురించి పలువురు సభ్యులు ప్రసంగించారు: ఆగస్టు 28 వ తేదీన పిరాలలో జిల్లా వాల్మీకి తృతీయ మహాసభకు ప్రారంభోత్సవం జరుపుటకు అంగీకరించినందుకు ఆంధ్ర ప్రభుత్వ హరిజన, వెనుకబడిన జాతుల సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ గౌతు లచ్చన్నగారికి అభివందనములు తెలుపబడినవి.

ఒంగోలు ప్రజా - సోషలిస్టు యువజన మహోత్సవ కమిటీ యాజమాన్యాన 13, 14 తేదీలలో జరిగిన ఆటల పోటీలలో గెలుపొందినవారికి శ్రీ పి. వి. జి. రాజు (ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యదర్శి) గారు 16 వ తేదీన కొండముది [illegible] వద్ద జరిగిన బహిరంగ సభలో బహుమతులు పంచిపెట్టారు. కమిటీ కార్యదర్శి శ్రీ సరిగిరి [illegible] గారు సభకు అధ్యక్షత వహించారు. శ్రీ పిదాల సుబ్బారావుగారు [illegible] ఉపన్యాసం తెలిగించారు.

గుంటూరు ఈ పట్టణంలోని గాయకబృందం యాజమాన్యాన 21 వ తేదీని ఉడిపి వాస్తవ్యులు, సంగీత విద్వాన్ శ్రీ బెల్లె అనంతరామ ఉపాధ్యాయగారి గాత్రకచేరి జరుపబడినది. శ్రీ రాజనాల వెంకటరామయ్యగారు ఫిడేలు, శ్రీ మారేమ దివరదాచార్యులుగారు మృదంగం వాయించారు. శ్రీ ఉపాధ్యాయగారి కర్ణాటక సంగీత సంప్రదాయగానము సభికులను ఆనందపరవశులను చేసింది.

రాజమండ్రి శ్రీ మద్దూరి నాగభూషణరావుగారు జిల్లామునసబుగా నియమింపబడిన సందర్భంలో వారి గౌరవార్థం 16 వ తేదీన శ్రీ ఇసుకపల్లి గంగరాజుగారు స్వగృహంలో తేనీటివిందు చేశారు.

దానవాయిపేట మునిసిపల్ హైస్కూలులో జూనియర్ రెడ్‌క్రాస్ యూనిట్ దానికి గత 12 న డాక్టరు తోలేటి కనకరాజుగారు ప్రారంభోత్సవం చేశారు. శ్రీయుతులు సి. వి. యస్. ప్రసాదరావు, డి. యస్. శర్మగార్లు ఉపన్యసించారు.

రాపూరు నెల్లూరు తాలూకా రాపూరు గ్రామంలో శ్రీ ముంగల సుందరరామయ్యగారి అధ్యక్షతన గత గురువారం బహిరంగ సభ జరిగినపుడు, జిల్లా ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గ సభ్యుడు శ్రీ కత్తుల రమణయ్యగారు ఉపన్యసిస్తూ, దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం లభించినప్పటికీ ఆర్థిక స్వాతంత్ర్యం సమకూరలేదని, వ్యవసాయదారులలో నూటికి 80 ఎంతులు బీదవారని, నూటికి 10 మంది చేతులలో ఎక్కువ భూములు కేంద్రీకరించబడి వున్నవనిచెప్పారు. భూసంస్కరణలు అమలులోనికి రానిదే వ్యవసాయదారుల ఆర్థిక పరిస్థితులు బాగుపడవని అన్నారు. నెల్లూరు తాలూకాలో సాగుకు లాయకైన భూములను వ్యవసాయ కూలీలు సాగు చేసుకొనబోతే భూస్వాములు అటకాయించడమును ప్రస్తావించి, అటి భూవసతి లేనివారు పెట్టుకొన్న అర్జీలను వెంటనే అధికారులు పరిశీలించి ఆ భూములకు పట్టాలు యివ్వవలెనని కోరారు.

బేతంచర్ల స్థానిక డాక్టర్ శ్రీ ఎన్. ఎ. గోపాలాచార్యులుగారి షష్ట్యబ్ది ఉత్సవం ఇటీవల ఇక్కడ వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంలో రామాయణ, భాగవత సప్తాహాలు ఏర్పాటు చెయ్యబడ్డాయి. సప్తాహ సమాప్తినాడు జరిగిన ఉత్సవంలో డాక్టర్ గోపాలాచార్యులుగారి సేవను కొనియాడుతూ పురప్రముఖులు ప్రసంగించారు. డాక్టర్ గోపాలాచార్యులుగారి కుమారుడు శ్రీ ఎల్. వి. శేషాద్రి (ఎం. ఎల్. ఏ.), తదితర పురప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

మున్నలూరు సంగమేశ్వరం పంపింగ్ స్కీము

విజయవాడ, ఆగస్టు 21—మున్నలూరు సంగమేశ్వరం పంపింగ్ స్కీమును అమలు పరచడానికి అధిక సహాయం చేయాలని ఇక్కడి రెవిన్యూ మంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారిని కలుసుకున్న ఒక రాయబారం వర్గంవారు కోరారు. ఈ రాయబారం వర్గంలో శ్రీ మోగులూరి సత్యనారాయణ, శ్రీ వి. నారాయణ, శ్రీ వీరమాచినేని అనంతయ్యగార్లు కలరు.

ఆ స్కీము క్రింద వెయ్యి ఎకరాల భూమి సాగులోకి [illegible]. ఆ స్కీమును అమలుపరచడానికి ఇప్పటికి 60,000 రూపాయల సొమ్ము ఖర్చు చేయబడింది. ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించడానికి యింకా 50,000 రూపాయల సొమ్ము అవసరం. [illegible] ద్వారా [illegible] ఆ రాయబారి వర్గంవారు [illegible].

ఆ స్కీము అమలు [illegible] ప్రాంతంలో [illegible] వున్నది.

దుగ్గిరాల మహిళా సమాజం

వార్షికోత్సవం

దుగ్గిరాల, ఆగస్టు 18—అఖిల భారత మహిళాసభ సాంఘిక శాఖ వార్షికోత్సవం నిన్న కవయిత్రి శ్రీమతి ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి అధ్యక్షతన వైభవోపేతంగా జరిగింది.

సమాజాధ్యక్షురాలు శ్రీమతి జంపాల రత్నమాణిక్యమ్మ గారు స్వాగతం చెప్పారు.

కార్యదర్శినివేదిక చదువబడింది. శ్రీమతులు చెన్నుమంటమ్మ, కొండా పార్వతిగార్లు ప్రస్తుతం భారత దేశాభ్యుదయ కృషిలో స్త్రీల కర్తవ్యం చాల కలదని, అందు వారు చేయదగినదెంతయో కలదని వివరించారు. ఈ సమాజం ప్రస్తుతం ఏ సంస్థ సహాయంగాని, ప్రభుత్వ సహాయంగాని లేకున్నా చందాల మూలంగా ప్రజల నుండి ధనం కూడబెట్టి ప్రసూతి కేంద్రాన్ని నిర్వహించడము మిక్కిలి అభినందింపదగినవిషయమని పొగిడారు.

శ్రీమతి చెన్నుపంటమ్మగారు సమాజ కృషికి సంతసం వెలిబుచ్చుతూ సెప్టెంబరులో జరిగే వెల్‌ఫేర్ బోర్డు సమావేశంలో ఈ ప్రసూతి కేంద్ర విశిష్టతను తెలిపి తగినంత సహాయం చేసేట్లు ప్రయత్నిస్తామని అన్నారు.

పఠాడు వారు "మానవసేవయే మాధవసేవ" అన్న తలంపుతో భారత నారీమణులు ప్రజాసేవకు గడంగవలె నన్నారు. తర్జన భర్జనలతో, వృథాగా కాలం గడిపితే మన దేశం వెనుకబడగలదని, ప్రస్తుతం భారత నారీలోకం దేశాభ్యున్నతి కార్యాలలో ముందడుగు వేసి భారతదేశ మితర దేశాలకు ఆదర్శంగా వుండునట్లు చేయాలని ప్రోత్సహించారు.

విరుడు ఆగస్టు 8 వ తేదీన నెలకొల్పబడిన ఈ సమాజం స్త్రీల విజ్ఞానాభివృద్ధికీ, గృహ పరిశ్రమల ప్రోత్సాహానికి కృషి చేసింది. ఈ సమాజం అయిదుగురు సభ్యురాండ్రతో ప్రారంభింపబడి సంవత్సరాంతానికి 139 గురు సభ్యురాండ్రను చేర్చగలిగింది. ఆదాయం రు. 139-0-0 వ్యయం రు. 116-2-9. గత జనవరి ఒకటవ తేదీని ప్రసూతి కేంద్రం ప్రారంభింపబడింది. చందా వసూళ్ళ జమ రు. 3,433-0-0, ఖర్చు రు. 892-3-3 నిలవ రు. 2,540-12-9.

ఈ కేంద్రాన్ని సర్వవిధ వైద్యాలకు తోడ్పడే ఉన్నత వైద్యాలయంగా చేయాలని ఈ సమాజం తలంచుచున్నది.

భీమడోలులోని జాతీయ విస్తరణ కేంద్రం మార్పు

ఏలూరు, ఆగస్టు 18—ఏలూరు తాలూకాలోని భీమడోలు జాతీయ విస్తరణ కేంద్రాన్ని సాముదాయక అభివృద్ధి కేంద్రంగా మారుస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

దెందులూరు, భీమడోలు రెవిన్యూ ఫిర్కాలలోని గ్రామాలు సాముదాయక అభివృద్ధి కేంద్రం క్రింద తీసుకోబడితవని, జూలై 1 వ తారీఖునుంచి ఈ ఉత్తర్వు అమలులో పెట్టబడునని తెలియజేయబడింది.

ఈ ప్రణాళిక క్రింద జరుగవలసిన పనులకుగాను ప్రభుత్వం రు. 15 లక్షలు మంజూరు చేస్తూ ఈ మొత్తాన్ని మూడు సంవత్సరాలలో ఖర్చు పెట్టబడాలని ప్రభుత్వ ఉత్తర్వులలో తెలియజేయబడింది.

పై మొత్తంలో రు. 6 లక్షలు ఇరిగేషన్ క్రింద, రు. 15 లక్షలు విద్య క్రింద, రు. 1 లక్ష 25 వేలు రహదార్ల క్రింద, రు. 1 లక్ష 25 వేలు గ్రామీణ పరిశ్రమల క్రింద, రు. లక్ష 10 వేలు గ్రామ గృహనిర్మాణముల క్రింద, సుమారు లక్ష రూపాయలు వ్యవసాయం క్రింద, మిగిలిన మొత్తాన్ని గ్రామీణ ఆరోగ్యం, పారిశుద్ధ్యం [illegible] క్రింద ఖర్చుపెట్టుటకు నిర్ణయించినట్లు తెలియవచ్చింది.

గ్రామసేవకులు ప్రభుత్వ ఉత్తర్వులను ఆదరాభిమానాలను [illegible] ఈ [illegible] కాలమున గ్రామాలు సర్వతో ముఖాభివృద్ధి చెందగలవని ఆశిస్తున్నారు.

గుంటూరు జిల్లా కాంగ్రెసుకు సభ్యులు

పోటీలేకుండా ఎన్నికైనవారు

గుంటూరు, ఆగస్టు 24—గుంటూరు జిల్లా కాంగ్రెసుకు పోటీలేకుండా దిగువ పేర్కొన్న సభ్యులు ఎన్నుకోబడ్డారు:—

గుంటూరు తాలూకా:—రామచంద్రపురం-ఖవసం వెంకటరామయ్య. కొలనుకొండ-ఆరుమళ్ళ చినవెంకటరెడ్డి. దంతేరు-మాదల నారాయణరావు. మందడం-కంచర్ల అంజయ్య. ఉద్దండ్రాయునిపాలెం-అనమోలు వెంకటేశ్వరరావు. కర్లపూడి-మేకా మధుసూదనరావు. పేరేచర్ల-నడికట్టు బ్రహ్మారెడ్డి. అంకిరెడ్డిపాలెం-శ్యామల గోపాలరెడ్డి. గోటిపాడు-కొండా మస్తాన్ రెడ్డి. పరగాని-వణికపూడి దిండారెడ్డి. రుద్దపాడు-మేడూరి రాఘవాచార్యులు. నారాకోడూరు-యెద్దు చింపిరయ్య. ఉప్పలపాడు-యద్లపల్లి కోటయ్య. కొప్పురావూరు-వుయ్యూరు శివయ్య. నంబూరు-తియ్యగూర చినపారెడ్డి. మల్లాయపాలెం-వణుకూరి పరమారెడ్డి గార్లు.

వినుకొండ తాలూకా:—వినుకొండ-అక్కపేరిరెడ్డి. నూతెద్దల-బట్ల లింగయ్య. యేనుగుపాలెం-కంచర్ల ఆదిశేషయ్య. శానంపూడి-చింతా వీరయ్య. బొల్లూరు-పగిడాల కోటిరెడ్డి. యీపూరు-పారా వెంకట్రాయుడుగార్లు.

బాపట్ల తాలూకా:—కొండిభొట్లపాలెం-కర్రి చలమయ్య. నర్సాయపాలెం-ముప్పలనేని శేషయ్య. కర్లపాలెం-మంతెన రంగరాజు. యాజలి-పెనుమత్స లక్ష్మీపతిరాజు. పిట్టలవారి పాలెం-మంతెన వెంకటరాజు. వేటపాలెం-అబులీ ఖుదూస్. గరికపాడు-ఆలపాటి రాఘవయ్య. కాకుమాను-ఎమిడి గోపాలకృష్ణయ్య. ఆదివరి-మొవ్వా వెంకట కృష్ణయ్య. ముఖసుదురు—గద్దిరామయ్య. పెదనందిపాడు-కోడూరి శ్రీరాములు. ఇంకొల్లు-పేర్ని సుబ్బారావు. పంతవూరు-జిరుబుల వెంకటనారాయణ. దగ్గుబాడు-చుండి రామమూర్తి. జాగర్లమూడి—గండి కొండలరాయుడు. చెరుకూరు-మద్దుకూరి నారాయణరావు. కారంచేడు-యార్లగడ్డ రంగనాయకులు. పందిళ్ళపల్లి-పలగాని వెంకయ్య. కుంకలమర్రు-రావి మల్లికార్జునరావు. ఈపూరిపాలెం-దామర్ల యల్లమంద. పొన్నూరు-పుష్ప సుబ్బయ్య. చందోలు-మక్కిరెడ్డి బసిరెడ్డి. గోళ్ళమూడిపాడు-వుప్పల సుబ్బారావు. పంకాయలపాడు-బిరసం కోటిరెడ్డి. బ్రాహ్మణకోడూరు-రామినేని చినసుందరరామయ్యగార్లు.

నర్సరావుపేట: కొడవటి-మూతి వెంకటేశ్వర్లు. బొల్లెపల్లి-దిద్దుల వెంకయ్య. చిలకలూరిపేట-కొలిశెట్టి కోటస్వామి. యలమంద-శాఖమూరి హనుమయ్య. రెడ్డిపాలెం-దద్దుకూరి పెద్దసెదులురెడ్డి. నర్సరావుపేట-ముద్దా ఆంజనేయులు. నర్సరావుపేట-గుంటుపల్లి వుగ్గ నరసింహారావు. నర్సరావుపేట-కొత్త సూర్యనారాయణ. పొన్నలగడ్డ-పంద్యాల కోటిరెడ్డి. తిమ్మాపురం-పొన్నపాటి రామయోగిరెడ్డి. కూకోట్లపల్లి-తెలారి వీరయ్య. పల్లగుండ్ల-తాటిపర్తి కాశిరెడ్డి. బుచ్చాపాపన పాలెం-బాదిన వెంకటసుబ్బయ్య. చిరుమామిళ్ళ-గాలి సుబ్బారాయుడు. పుప్పలపాడు-శవిరాశెట్టి కాశిరెడ్డి. వీరవట్నం-చతుర్వేదుల సుబ్బయ్యగారు.

రేపల్లె తాలూకా:-భట్టిప్రోలు-అత్తలూరి రంగారావు. కనగాల-కట్ల రామకృష్ణయ్య. ఆరుంబాక-పూసపాటి సుబ్రహ్మణ్యం. కూచినపూడి-లింగనేని వెంకయ్య. పెనుమక్కపూడి-అబుల్ రహమాన్. పూడివాడ-పద్యాల వెంకట కృష్ణయ్య. ఈదుపల్లి-తిన్నేరు జగన్మోహనరావు. రేపల్లె పట్టణం-తెన్నేటి వెంకట కృష్ణయ్య. కోనేటిపురం-పరుచూరు కామేశ్వరరావు గార్లు.

ఒంగోలు తాలూకా:—తిమ్మసముద్రం-ముద్దిన భాస్కరరావు. రాచమాతల-దండు రామకృష్ణారెడ్డి. కనపర్రు-సాగి విజయరామరాజు. కరుపది-పెనుబోతు వెంకటేశ్వర్లు. పిడిపాడు-పురాలశెట్టి శింగయ్య. ఈతముక్కల-లింగారెడ్డి జాలారెడ్డి. కారుమంచి-కాకుమాను వెంకటసుబ్బారెడ్డి. జయవరం-రొండా నారపరెడ్డి. బోడువానిపాలెం-యర్రం కోటిరెడ్డి గార్లు.

పల్నాడు తాలూకా:-మాచవరం-బోడపాటి వెంకట్రామయ్య. తుమ్మలచెరువు-పందెల ఆంజనేయరెడ్డి. గుత్తికొండ-పులుకూరి కోటయ్య. చింతలపల్లి-సూర్య వెంకట బాలవైదులు. పెదగార్లపాడు-కందాలరాదాను. మాచర్ల-గుర్లపల్లి పిచ్చిరెడ్డి. కోలగుంట్ల-కన్నం పున్నయ్య. ముత్యాలపాడు-కొత్త వెంకటేశ్వర్లు. అడిగొప్పుల-గమిడి రోశయ్య. గోలి-బొద్దు వెంకటేశ్వర్లు. రెంటచింతల-గాదె తమానురెడ్డి. గురజాల-దేవలపల్లి మల్లయ్య. దాచేపల్లి-పంతంగి వెంకటేశ్వర్లు గార్లు.

సత్తెనపల్లి తాలూకా:—దమ్మాలపాడు-ఆరె సీతారెడ్డి. ధృంగుబండ-మల్లి పాపిరెడ్డి. బలిజేపల్లి-కత్తెర రాములు. గణపవరం-బూదూరి వెంకటసుబ్బారెడ్డి. రుద్రవరం-అన్నపురెడ్డి వెంకటరెడ్డి. గారపాడు-పోనాటి సత్యనారాయణ. పెదకూరపాడు-నాదెండ్ల అప్పయ్య. అమినాబాద్-మదమంచి కోటేశ్వరరావు. లింగంగుంట-పెనుమత్స రామదాసు. అమరావతి-గుమ్మడి వెంకటకృష్ణారావు. కంచెపూడి-ఆళ్ళ చినహనుమయ్యగార్లు.

తెనాలి:—వల్లభాపురం-అంకిరెడ్డి చిన్నపాపిరెడ్డి. అనంతవరం-నాగిళ్ళ భవాని శంకరరావు. వేమూరు-వుప్పల వెంకయ్య. జంపని-మేడికొండూరు చౌదరయ్య. [illegible] గుడివాడ-[illegible] సుబ్బారావు గార్లు.

మద్రాసులో వున్నప్పుడు
మీరు
హోటల్ ఎయిర్‌లైన్స్
మౌంట్ రోడు
(ఇండియన్ ఎయిర్‌లైన్స్ బుకింగ్ ఆఫీస్ ఎదుట)
బసచేయండి
ఎయిర్ కండిషన్ గదులు, స్నాన సదుపాయాలు గలవు

మీరు ఈ మందుతో దగ్గును నిలపగలరు
కక్కువాయి దగ్గును వెంటనే మానేయును.
సిరప్ పెర్టుసాల్
ఒక సీసా ఇంటిలో వుంచుకోండి
నవరత్న ఫార్మస్యూటికల్ లేబరేటరీస్
పోస్టుబాక్సు: నెం. 13, కొచ్చిన్-2.

రామతీర్థ బ్రాహ్మీ స్పెషల్ నెం. 1 తైలము
ఆయుర్వేద ఔషధం
రిజిస్టర్డు.
బట్టతల పోగొట్టును జ్ఞాపకశక్తి హెచ్చించును. కంటి చూపు బాగుపరచును. మఖవృద్ధి పటిమను.
నెరసిన వెంట్రుకలు నల్లబడును.
వెంట్రుకలు రాలుట ఆగును.
అన్ని ఋతువులలోను, స్త్రీ పురుషులందరికిని ఉపయోగించును.
రు. 3-0 పెద్దసీసా, రు. 2/- చిన్నసీసా. ఎల్లకోట్ల అమ్మబడును. పోస్టేజీ, మరియు ప్యాకింగు కలుపుకొని పెద్దసీసాకు రు. 5-13, చిన్నసీసాకు రు. 3-13.
వివిధ యోగాసనములు చూపు పటము రు. 1-12-0 మనియార్డరు చేసినవారికి పంపబడును.
శ్రీ రామతీర్థ యోగాశ్రమం
దాదర్ బొంబాయి-14. సెంట్రల్ రైల్వే. టెలిఫోన్: 62899.

SCREEN
(The most popular English Film News Paper.)
ఈ వారం సంచికలో
(స్వాతంత్ర్య వార్షికోత్సవ ప్రత్యేక సంచిక)
కాపీరైట్ చట్టం — అది ఫిలిములకు ఎలా వర్తిస్తుంది — ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్సు అసోసియేషను కార్యదర్శి ఎ. కె. మీనన్ ప్రత్యేక వ్యాసం.
* * *
సినిమా స్కోప్‌లో ప్రత్యేక ఫోటో [illegible]—
* * *
కొత్త "ప్రపంచ సుందరి" ఆకస్మిక నిర్ణయ వివరాలు.
* * *
భారతీయ ఫిలిములకు వేషభూషలు — ఆర్టు డైరక్టరు సౌరన్ సేన్ ప్రసంగం.
* * *
టేపులమీద ఫిలిములు — నూతన పరిణామము.
* * *
రంగులలో మొట్టమొదటి భారతీయ పిల్లల చిత్రము — [illegible] — ప్రొడ్యూసరుగా మారిన కెమరామన్ యేసు మాసాల కృషి.
* * *
నూతన తారా చిత్రము ముఖపత్రం) మంజు దినోత్సవపు రంగుల ఫోటోగ్రాఫ్ — తిరువాన్కూరు సోదరీమణులు.
వెల: నాలుగు అణాలు
పాఠకులు తమకు కావలసిన కాపీలకు లోకల్ ఏజంట్లవద్ద ఆర్డరు యివ్వండి. లేదా మాకు వ్రాయండి.
సర్క్యులేషన్ మేనేజరు,
"స్క్రీన్"
న్యూస్ పేపర్ హౌస్, సాసూన్ డాక్, కొలాబా, బొంబాయి-5.

కోతి మార్కు నల్ల పళ్ళపొడి
స్థాపితము 1911

హైదరాబాదు (బ్రాంచి: సుల్తాన్ బజార్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎదురుగా హైదరాబాద్, (దక్కన్).

హైదరాబాదు 29 తేది మాత్రమే

కవిరాజ్ పండిట్

దుర్గాదత్ శర్మ వైద్య వాచస్పతి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నవరత్న కల్ప కని పెట్టినవారు

విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, బెజవాడ, కోయంబత్తూరు, మధుర, తిరుచినాపల్లి, తంజావూరు, కాలికట్, తిరుచూర్, ఎర్నాకుళం, కొట్టాయం, త్రివేండ్రం, నాగర్‌కోయిల్, తిరునల్వేలి పర్యటించి హైదరాబాదు విచ్చేయుదురు

హైదరాబాద్: ప్రతినెల 29 తేదీ తాజ్ మహల్ హోటల్, కింగ్ కోటి రోడ్డు, ఫోన్: 5591.

సలహా పొందు వేళలు:

ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు, సా॥ 4 నుండి రా॥ 7-30 గం॥వరకు.

పై షెడ్యూలు గమనించి ఆరితేరిన వారి వైద్య సలహాను తీసుకొండి.

వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలో ప్రయాణం చేస్తారు.

నవరత్న - కల్ప వాడండి

అది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము. దిగువ జబ్బులకు అమోఘ నివారిణి:

నరముల బలహీనత, జీర్ణ సంబంధమైన వ్యాధులు, అతిమూత్రము, మూలవ్యాధి, వృద్ధులు చిన్న పెద్దలకు ఆరోగ్యం చేకూర్చుటకు ఇది యొక్కటే ప్రసిద్ధమైనది

క్యాంపుల అడ్రెసులకు, ఉచిత కాటలాగుకు వ్రాయండి:

NAVRATNA KALPA PHARMACY, Jullundur City, (India). Grams: Navratna.

కొనుటలో రు. 1,000/- వరకు హుండీలపై ఋణం తీసుకొనండి. ఇంగ్లీషులో వ్రాయండి.

Mercantile Company of Rajasthan, JAIPUR.

విజయసిందూరము

స్త్రీల హిస్టీరియా వ్యాధులకు అమృతము

శ్రీకృష్ణ ఆయుర్వేద ఫార్మసీ

విశిష్టమైన నేత్రదృష్టి

కంటి విజన్ స్పెషలిస్టువారు ఢిల్లీలోని సిద్ధ కంటి వైద్యులు డాక్టర్ ఆర్. ఎస్. అగర్వాల్ గారిచే ప్రతిరోజు ఉ. 8-30 నుంచి 11-30 గం.ల మధ్య 21-8-1955 నుంచి 11-9-1955 వరకు మద్రాసులోని ఉడ్‌లాండ్స్ హోటల్ (రాయపేట)లో నేత్ర ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని నిర్వహింప జేయడానికి ఏర్పాటు చేశారు. పేషంట్లు ఉచిత సలహాకై ఆశాభంగం కలగకుండా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చును.



ముకుందేంద్ర స్వామి కంపెనీ తూతావారి వీధి, ఏలూరు.

తంతి: "azeezbeed." ఫోను: 222

ఎలప్పుడు 1900 ...

రేడియో

(ఆగస్టు 29, సోమవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 ప్రసార విశేషాలు; 7-0 (తె. వా), 7-15 మ్యూజిక్ వలె; 7-30 మ్యూజిక్ వలె; 8-0 (ఆం. వా). మధ్యాహ్నం 1-0 మ్యూజిక్ వలె; 1-30 మ్యూజిక్ వలె; 1-40 (హిం. తె. వా); 4-0 (రి); సాయంత్రం 5-30 పి. ఎస్. వెంకటరామం (గా): 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం - విశేషాలేమిటి? శాస్త్రీయ పద్ధతిలో పండించవలసిన గుణములు: పీర్లు, దాన్యాలు - ప్రసంగం: వి. వెంకటశివరావు; ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా) 7-15 గ్రామస్థుల కార్యక్రమం - ముగింపు: ప్రసంగం; 7-30 (రి): 7-45 ఆసియా సాహోదర్యం: ఆరికదాస్య విమోచనం - ప్రసంగం: వి. వి. సుబ్రహ్మణ్యం; 8-0 చదలవాడ సత్యనారాయణ (వ): 8-30 ప్రసార గీత (ఢిల్లీనుండి రిలే); 9-0 (ఆం. వా); 9-15 ప్రసంగం (ఆం); 9-30 చదలవాడ సత్యనారాయణ (వ): 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-30 శకుంతలా శ్రీనివాసన్: మైసూర్ వాసుదేవాచార్ కృతులు; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-30 ఎమ్. గణేశన్ (గా); 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-15 పుదుక్కోటై కె. కొళందై (వ): 4-30 (రి); సాయంత్రం 5-30 టి. అన్నపూర్ణాదేవి (సి): 6-0 (ఆం. వా) - స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-25 పెంకోట్ల గంగాధరన్; 7-50 (రి): 8-30 వోలేటి వెంకటేశ్వర్లు (గా); 9-0 (ఆం. వా); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా)-వాతావరణ సూచన; 7-15 (రి); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 1-0 (రి): 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసుడు (క్లా); 4-0 జయలక్ష్మి రంగన్ (గా); సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-25 (న్యూ. రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 8-0 ఎస్. ముత్తుమీనాక్షి (గా); 9-15 మనిషిలోని మనిషి-నాటిక: రచన-విద్వాన్ విశ్వం; 9-30 టి. కె. రాధాకృష్ణన్ (వే). చిత్తూర్ గోపాలకృష్ణన్ (వ), ఎస్. వి. ఎస్. నారాయణన్ (మృ); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 ఎస్. ఎస్. రత్న: 7-45 ఎమ్. ప్రకాష్ (భ. గీ): 8-0 (ఆం.హిం.వా); 8-30 పిహెచ్. భీమశంకరరావు (ఖ); మధ్యాహ్నం 12-30 (రి); 1-0 మజ్లిస్-ఇ-అజా; 1-50 (తె. వా); సాయంత్రం 5-30 గీతావళి: బి. వెంకటేశ్వర్లు; 5-45 (రి); 6-0 జె. సావిత్రి; 6-30 (రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ-జానపద గీతాలు: బి. వెంకటేశ్వర్లు; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ-సహకారముద్వారా: కుటీర పరిశ్రమలు: హైదరాబాద్‌లో పరిశీలన, ఎరువులు-ప్రసంగం; ప్రగతి వివేదిక, విశేషాలు; 8-0 సోషలిస్ట్ పద్ధతి సాంఘిక వ్యవస్థ: కళలు, వాఙ్మయం-ప్రసంగం (హిం): ఎల్. ఎస్. గుప్తా; 8-15 (శ్రోతల ఉత్తరాలకు జవాబులు): 8-20 పిహెచ్. భీమశంకరరావు (ఖ); 8-35 జమీద్ లతీఫ్ (సి): 8-50 ఎమ్. ప్రకాశ్ (గీ); 9-0 (ఆం. ఉ. వా); 9-30 (రి); 9-50 జమీద్ లతీఫ్ (సి); 10-5 పిహెచ్. భీమశంకరరావు (ఖ); 10-30 ప్రసార సమాప్తి.

కంపెనీల బిల్లు:

కంపెనీలలో కొందరికి మితిమీరిన పెత్తనం

వోటింగ్ హక్కులు రద్దు

ఒక్క సంవత్సరం వ్యవధిలో జరగాలని లోక్‌సభలో నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 26—

దేశంలో యిప్పుడున్న కంపెనీలలో కొంతమంది షేరు హోల్డర్లకు మితిమించివున్న వోటింగ్ హక్కులను రద్దు చేయడానికి, కంపెనీల బిల్లులో యివ్వదలచిన వ్యవధిని మూడు సంవత్సరాలనుంచి ఒక సంవత్సరానికి తగ్గించాలని లోక్‌సభ నేడు నిర్ణయించింది.

ఇందుకుగాను కాంగ్రెసు సభ్యుడు శ్రీ ఎన్. వి. గాడ్గిల్ ప్రతిపాదించిన సవరణను ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ ఆమోదించారు. ఆదిలో ఉద్దేశించిన కంపెనీల బిల్లులో మూడు సంవత్సరాల వ్యవధి వుండాలని పేర్కొనబడినది, ఆ తరువాత రెండు సంవత్సరాలు గడిచిపోయినందున, ఒక్క సంవత్సరం వ్యవధిని మాత్రమే యిప్పుడు యిస్తున్నందున చిక్కులు రావని ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ ఈ సందర్భంలో వాదించారు.

కొత్త కంపెనీల బిల్లు అమలులోకి వచ్చిన తరువాత ఏర్పడే ఏ కంపెనీ కూడా మితిమించిన వోటింగ్ హక్కులువుండే షేర్లను (ప్రిఫరెన్సు షేర్లు కాకుండా) జారీచేయడానికి అవకాశం వుండదు.

ప్రత్యేకమైన సందర్భాలలో యిలాంటి షేర్లు యివ్వడానికి అవకాశం వుండాలనీ మద్రాసు స్వతంత్ర సభ్యుడు డాక్టర్ ఎ. కృష్ణస్వామి వాదించారు. కాని ప్రయోజనం లేకపోయింది. కొన్ని సందర్భాలలో గుత్తాధికారాలకు యిలాంటి హక్కులు అవరోధాన్ని కలిగించగలవని కూడా చెప్పారు. కాని ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ ఈ వాదనను నిరాకరించారు. వర్తక వాణిజ్యాలలో "నిజాయితీ" పరుల సంఖ్య పెరిగే వరకు ఈ వాదనను అంగీకరించడానికి అవకాశం వుండదని స్పష్టం చేశారు. కొద్దిమంది చెడ్డవారివల్లనే మంచివారు కూడా అనేక రకాలుగా నిర్బంధాలకు గురికావలసి వస్తున్నమాట నిజమేనని అంగీకరించారు. ఇన్సూరెన్సు కంపెనీలలో జరిగే లోపాయికారీ వ్యవహారాలను గురించి కూడా ప్రస్తావిస్తూ, వాటి విషయంలో కూడా తగిన కట్టుదిట్టాలను చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఈ రోజున మరి 64 క్లాజులు ఆమోదించబడినవి. కంపెనీల బిల్లులోని 649 క్లాజులలోను నేటికి సభవారి ఆమోదాన్ని పొందిన క్లాజుల సంఖ్య 143.

కంపెనీల వాటా ధనం, డిబెంచర్లు, వాటాదార్ల హక్కులు, వాటాల పరటాయింపులు, అందుకు సంబంధించిన యితర సమస్యలకు సంబంధించిన క్లాజులపై నేడు లోక్‌సభలో చర్చ జరిగింది.

వీటిపై జరిగిన చర్చలో శ్రీ బి. పి ఝున్‌ఝున్‌వాలా (కాంగ్రెసు - బీహార్) షేర్లను ట్రాన్స్‌ఫర్ చేయడంలో మేనేజింగ్ ఏజెంట్లకు విచక్షణాధికారం లేకుండా చేయాలని అన్నారు. శ్రీ ఎన్. పి నాత్‌వాని (కాంగ్రెసు-సౌరాష్ట్ర) షేర్ల ట్రాన్స్‌ఫర్‌ను విరాకరించిన కంపెనీపై ప్రభుత్వానికి అప్పీలు చేసుకొనే అవకాశాన్ని యిచ్చినా, ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు జరిపి తీరాలనే షరతులేదు. కనక అది కూడా చేర్చాలని కోరారు శ్రీ యు. యం. త్రివేది (జనసంఘం-రాజస్థాన్) కంపెనీలపై అప్పీలు ప్రభుత్వానికి కాక కోర్టులకు చేసుకొనే అవకాశమివ్వాలని వాదించారు. ప్రభుత్వానికి యిలాంటి అధికారాలు వున్నప్పుడు రాజకీయమైన ప్రయోజనాలకు వాటిని వినియోగించగలదనే అనుమానాన్ని ప్రకటించారు. శ్రీ సి. పి. షా (కాంగ్రెసు సౌరాష్ట్ర) వాటాదార్లు కోర్టులకు అప్పీలు చేసుకొనే హక్కు కూడా కలదని చెప్పారు.

దీనిపై డిప్యూటీ స్పీకరు సూచన మీద ... దేశముఖ్ జోక్యం కలి...

ఖాదీ, గ్రామ పరిశ్రమల సంఘానికి ఇండియా ప్రభుత్వం హామీ

ధనాభావంచే పథకాల అమలు నిలిచిపోనివ్వమని

న్యూఢిల్లీ, ఆగస్టు 26—అఖిల భారత ఖాదీ, గృహ పరిశ్రమల సంఘం పథకాల ... నిలిచిపోకుండా చేయ...

గోవా సత్యాగ్రహుల "హత్య"

వినోబా భావె గాఢ సంతాపం

గయ, ఆగస్టు 26— నిరాయుధులైన సత్యాగ్రహులపై గోవాలో కాల్పులు జరపడాన్ని "హత్యాకాండ"గా పేర్కొనవచ్చునని ఆచార్య వినోబాభావే అన్నారు.

ఆగస్టు 18 వ తేదీన కోరాపుట్ జిల్లాలోని రెవతెక్యాయాలో శ్రీ వినోబాజీ చేసిన ప్రసంగం భూదాన యజ్ఞ పత్రికలో ప్రచురించబడింది.

గోవాలో కాల్పుల సంఘటనలకు దిగ్భ్రాంతిపోయిన ఆచార్య భావే ఇండియాలోని తమ భూభాగాలను బ్రిటిష్‌వారు, ఫ్రెంచివారు వదులుకొన్నట్లే పోర్చుగీసు ప్రభుత్వం కూడా వదులుకొనడం తథ్యమనే తాను విశ్వసిస్తున్నానని అన్నారు.

ఆయన ఇంకా ఇలా అన్నారు.

"పోర్చుగీసువారు ఇప్పటికీ మోహంతోను మమతతోను బాధపడుతూ వున్నందువల్లనే గోవాలో తమ అధికారం నిలుపుకోడానికి ప్రయత్నిస్తున్నారు. యావత్ప్రపంచం, అగ్రరాజ్యాల నాయకులు శాంతి స్థాపనకై తహతహపడుతూ, శాంతియుత సహజీవనానికి మార్గాలను అన్వేషిస్తున్న సమయంలో 'పాశవిక' చర్యల ద్వారా గోవాలో తన అధికారాన్ని నిలుపుకొనడానికి పోర్చుగల్ ఆశించడానికి అర్థంలేదు.

"పోర్చుగీసు ప్రజలకు గోవాలో తమ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల పట్ల సానుభూతి లేదనే నేను భావిస్తాను గోవాలో జరుగుతున్న సంఘటనల వైనం అక్కడి పత్రికలు ప్రకటిస్తున్న అవకతవక వార్తల కారణంగా తెలియక పోవచ్చు కూడా.

"గోవా ఇండియాలో అంతర్భాగం, కనక నే అక్కడి కాల్పులపట్ల భారత ప్రజలు ఎక్కువగా పరితపిస్తున్నారు.

"గోవాలో కాల్పులు మన స్వాతంత్ర్యానికి, స్వాతంత్ర్య లక్ష్యానికి దెబ్బ అధికారం కైవసం చేసుకోదలచిన మానవుడు తనకు యితరులను చంపే అధికారం కూడా వుందనుకొంటాడు. కాని, అతనికి అటి అధికారం లేదు. ఇతరులను హత్యచేసే అధికారం తనకు లేదని అతడు గ్రహించాలి ఇతరులకు సహకరించడానికి యితరుల తోడ్పాటుతో, సహకారంతో తన జీవితం నెరపడానికి మాత్రమే మానవునకు హక్కు వున్నది."

కోర్బా బొగ్గు గనుల ప్రాంతంలో 1955 మే 30-వ తేదీన ప్రారంభమైన క్షేత్ర పరిశోధన కృషి యింకా కొనసాగుతోందని ఇవాళ రాజ్య సభలో శ్రీ ఆర్. కె. మాలవీయ అడిగిన ప్రశ్నకు ఉత్పత్తి శాఖామంత్రి శ్రీ కె. సి. రెడ్డి జవాబు చెప్పారు.

ఇండియా అల్యూమినియం ఉత్పత్తిపై పరిశీలక సంఘం

న్యూఢిల్లీ, ఆగస్టు 26—దేశంలో నివేర్వేరు ప్రాంతాలలో అల్యూమినియం ఉత్పత్తికి సంబంధించిన లాభనష్టాల పరిస్థితిని పరిశీలించే నిమిత్తం త్వరలోనే ఒక కమిటీ ఏర్పాటు చెయ్యబడగలదని కేంద్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖా ఉపమంత్రి శ్రీ ఎస్. ఎన్. మిశ్రా నేడు లోక్‌సభలో పేర్కొన్నారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 25—కేంద్ర ప్రభుత్వపు ఖర్చును ఉన్నతాధికారాలు గల ఒక సంఘంచే దర్యాప్తు చేయించాలని పన్నుల విచారణ సంఘం చేసిన సూచనను భారత ప్రభుత్వం పరిశీలిస్తోందని యీవాళ లోక్‌సభలో రెవిన్యూ, పౌరఖర్చుల శాఖా మంత్రి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

పావలాత్రోవ్ నాణెములు 1960 నాటికి ఉపసంహారణ

రాజ్యసభ చర్చలో రెవిన్యూమంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 26—రాజ్య సభలో నేడు ఇండియా స్టేట్ బ్యాంకి బిల్లు, ఇండియా నాణెముల బిల్లు ఆమోదించబడిన తరువాత సమావేశం మంగళవారం వరకు వాయిదా పడింది.

ఇంపీరియల్ బ్యాంకికి చెందిన, విదేశాలలోని బ్రాంచీలు, మామూలుగా బ్యాంకింగ్ వ్యవహారాలు కొనసాగించడానికి అనువుగా 1955 జులై తరువాత కూడా ఇంపీరియల్ బ్యాంకి అమలులోవుండేటట్టు చేయడానికి స్టేట్ బ్యాంకి బిల్లు ఉద్దేశించబడింది 1955 జులైనుంచి ఇంపీరియల్ బ్యాంకి ఇండియా స్టేట్ బ్యాంకిగా మార్పు చెందిన సంగతి పాఠకులకు విదితమే.

... నదతిని ప్రవేశ పెట్టడానికి ఉపే... రాధాకుముద ముఖర్జీ (నామినేటెడ్) ప్రాచీనమైన గ్రంథాలను, కౌటిల్యుని అర్థశాస్త్రంలోను "పణ" అనే మాట కలదని కొత్తగా ఉద్దేశిస్తున్న నాణెమునకు ఈ పేరు పెటాలని సూచించారు. శ్రీ అగ్నిభోజ్ (కాంగ్రెస్ మధ్యప్రదేశ్) అన్నింటి" కంటె చిన్న నాణెమునకు "శతాంశ" అనే పేరు పెటాలని కోరారు. శ్రీ యం. గోవిందరెడ్డి (కాంగ్రెసు-మైసూరు) దశాంశ పద్ధతివల్ల ఆడితర్లకు, చదువుకున్నవారికి, పెద్ద మొత్తాలలో వ్యాపారం చేసేవారికి సౌకర్యంగా వుంటుందే కాని. "పిల్లలం"తో జీవితం గడిపేవారికి చిక్కులు అనేకం రాగలవని అన్నారు. శ్రీ జె. ఎస్. బిష్త్ (కాంగ్రెసు, యు. పి) డాక్టర్ పి. వి. కానే (నామినేటెడ్) శ్రీ గోపీకృష్ణ విజయవర్గీయ (కాంగ్రెసు, మధ్యభారత్) శ్రీ ... వైద్య (కాంగ్రెసు మధ్యభారత్) ... వీర్ సింగ్ (కాంగ్రెసు, మధ్య...) ... కూడా చర్చలో పాల్గొని బిల్లును ...

రెవిన్యూ మంత్రి శ్రీ ఎ. సి. ... సం చెబుతూ, కొత్త నాణెము ... చేయడానికి తగిన వ్యవధి ... వని అన్నారు, కొత్త నాణెము ... డానికి అదనపు ఖర్చులు ... శ్రీ కృష్ణచంద్ ప్రతిపాదించిన ... లను నిరాకరించిన తరువాత ... రు ఆమోదించారు.

ప్రాధాన్యం

రాష్ట్ర అసెంబ్లీలోను ... ద్య మివ్వడానికిగాను ... చాలని కోరుతున్న ... నేడు రాజ్యసభలో ... సత్యప్రియ బెనర్జీ ... రాజ్యాంగంలోని ... జాను సవరించాలని ... ఎన్నికల పద్ధతి ... సభలలో స్థానంగా ... మైన ప్రాతి... పని ఈ బిల్లు ... డింది.

సభవారు ఆమో... మంత్రి శ్రీ సి ... సాంప్రదాయం ... యిప్పుడు ... సందర్భంలో ... వదని తెలియ...

కొన్ని సరకులలో ప్రభుత్వ వాణిజ్యం

లోక్ సభలో స్థూలంగా సభ్యులఆమోదం

న్యూఢిల్లీ ఆగస్టు 26—కొన్ని సరకుల విషయాలలో ప్రభుత్వం స్వయంగా వాణిజ్య వ్యాపారాలు నిర్వహించవచ్చుననే అభిప్రాయాన్ని నేడు లోక్‌సభలో సభ్యులు స్థూలంగా బలపరిచారు. ఈ విషయమై శ్రీ ఎ. కె. గోపాలన్ ప్రతిపాదించిన అనధికార తీర్మానంపై నేడు కూడా లోక్‌సభలో చర్చ జరిగింది.

జనుము, తోలు, చర్మాలు, కొబ్బరి, మిరియాలు, తేయాకు, పత్తి, రబ్బరు, మాంగనీసు, మైకా, బొగ్గు మున్నగువాటి విషయంలో ప్రభుత్వమే విదేశ వాణిజ్యం గుత్తగొనాలని శ్రీ గోపాలన్ తన తీర్మానంలో కోరారు.

ఆయన యింకా ఇలా అన్నారు:—

"ద్వితీయ పంచవర్ష ప్రణాళిక జయప్రదంగా అమలు జరగాలంటే అటువంటి చర్య గైకొనడం అవసరం. సోషలిస్టు సమాజ స్థాపన లక్ష్యాన్ని సాధించడానికి కూడా విదేశ వాణిజ్యాన్ని ప్రభుత్వమే గుత్తగొనాలి. ఇప్పటి పద్ధతిలో విదేశ వాణిజ్యం కొనసాగడం ద్వితీయ ప్రణాళిక అమలుకు ఏమాత్రం సహాయభూతం కాజాలదు. దానివి స్వాధీనం చేసికొంటేతప్ప రాష్ట్ర ఆర్థికవ్యవస్థ చక్కబడదు. ప్రభుత్వమైతే దేశశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తుంది. ప్రయివేటు వ్యక్తులు లాభార్జననే ప్రధానంగా పరిగణిస్తారు.

"మన విదేశవాణిజ్యమంతా ఆంగ్లో-అమెరికన్ మార్కెట్‌పై ఆధారపడడం మరొక శోచనీయ విషయం. ఈ పరిస్థితిని తొలగించాలి.

"విదేశ వాణిజ్యంవల్ల దాదాపు 125 కోట్ల రూపాయల రాబడి వస్తున్నది. ప్రభుత్వం ఎగుమతి, దిగుమతి వ్యాపారాలను నిర్వహిస్తే ఈ సొమ్ము అంతా ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అమలుకు వినియోగించుకోవచ్చు. తీవ్రావసర వస్తువులపై పన్నుల మూలంగా సతమతమౌతున్న జనసామాన్యంపై యిందువల్ల కొంతభారం తగ్గగలదు కూడా."

దీనిపై శ్రీ కొత్త రఘురామయ్యగారు (కాంగ్రెస్-ఆంధ్ర) మాట్లాడుతూ యిలా అన్నారు:

"ప్రభుత్వమే వాణిజ్య వ్యాపారాలు నిర్వహించడం నాకు అభిమతమే. కావి, తీర్మానాన్ని మాత్రం నేను బలపరచలేను ద్వితీయ పంచవర్ష ప్రణాళిక నిమిత్తం ఎక్కువ సొమ్ము అవసరమైనమాట నిజమే. కావి, అది ఎలా వస్తుంది? వాణిజ్య, వ్యాపారాలు జరపడం తమాషా కాదు. దానికి బోలెడు తతంగం వున్నది. ఎంతో సిబ్బంది కావాలి.

"కొన్ని సరకుల విషయంలో ప్రభుత్వం విదేశ వాణిజ్యం ప్రారంభించవచ్చు ఉదాహరణకు పొగాకు—చైనాపంటి కమ్యూనిస్టు దేశాలలో విదేశ వాణిజ్యం ప్రభుత్వాధీనంలో వున్నందువల్ల ఆ దేశాలతో వ్యవహరించడం ప్రస్తుతం భారతీయ వ్యాపారస్థులకు సంకటంగా వున్నది."

తర్వాత రాజస్థాన్ స్వతంత్ర సభ్యుడు శ్రీ జి డి. సోమానీ మాట్లాడుతూ, ప్రస్తుతం వాణిజ్య వ్యాపారాన్ని నిర్వహించ మొదలు పెడితే దేశానికి ప్రయోజనమేమీ కలగదని, ప్రాజెక్టుల నిర్మాణానికే అవసరమైన సుశిక్షిత సిబ్బందిలేని ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఈయత్నంకూడా తలపెట్టకూడదని అన్నారు.

శ్రీ గోపాలన్ పేర్కొన్న సరకుల విషయంలో మార్కెట్ పరిస్థితులు ఎప్పుడూ హెచ్చుతగ్గుగా వుంటవి. కనక, వాటి వాణిజ్యాన్ని ప్రభుత్వం నిర్వహించకూడదని మిసర్ ఎ. ఎమ్. థామస్ (కాంగ్రెస్-తిరుకొచ్చి) పేర్కొన్నారు.

తేయాకును, న్యూస్ ప్రింట్‌ను ప్రభుత్వ వాణిజ్యంకిందకు తీసికొని రావాలని, న్యూస్ ప్రింట్ విషయంలో ఈనాడు విపరీతమైన దోపిడీ జరుగుతున్నది కనక, దానిని గురించి ప్రెస్ కమిషన్ చేసిన సూచనను వెంటనే ఆమోదించాలని శ్రీ ఎస్. మిశ్రా (కాంగ్రెస్-బీహార్) తెలియజేశారు.

శ్రీ శివమూర్తిస్వామి (స్వతంత్ర—హైదరాబాద్), శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డిగారు (స్వతంత్ర—ఆంధ్ర) ఈ తీర్మానంలో గల సూత్రాన్ని ఆమోదిస్తున్నామని. అయితే, ఈ విషయాన్ని వివరంగా ప్రవీణుల సంఘం పరిశీలించాలని సూచించారు.

ప్రభుత్వం తనకు గల సాధన సంపదతో నిర్వహించలేనంతటి జటిలమైన కార్యక్రమంగా విదేశ వాణిజ్యాన్ని తాను పరిగణించడం లేదని శ్రీ వి. కె. నాయర్ (కమ్యూనిస్టు—తిరుకొచ్చి) అన్నారు.

వాణిజ్యవ్యాపారాలను ప్రభుత్వం నిర్వహించడం అవసరమేనని, ముందు జనుముతోను, తేయాకుతోను ప్రారంభించాలని శ్రీ యు ఆర్. భగత్ (కాంగ్రెస్—బొంబాయి) పేర్కొన్నారు.

వాణిజ్య మంత్రి శ్రీ డి పి కర్మార్కర్ తన సమాధానం ప్రారంభించిన కొద్ది సేపటికే సభ మంగళవారం వరకు వాయిదా పడింది.

ఇండోర్, ఆగస్టు 26—గ్వాలియర్ నుంచి వెలువడుతున్న "నవభారత్" పత్రికా సంపాదకునికిగాని, ఆ పత్రిక ప్రతినిధికిగాని ఈ సారి అసెంబ్లీ సమావేశం పూర్తి అయ్యే వరకు పత్రికా విలేకరుల ప్యాసుగాని, ప్రేక్షకుల ప్యాసుగాని ఇవ్వరాదని అసెంబ్లీ హక్కుల కమిటీ సిఫారసు చేసింది.

నిరుడు అక్టోబర్ 20, 24 వ తేదీలలో యూనివర్సిటీ బిల్లుపై సెలెక్టు కమిటీ నివేదికను ఈ పత్రిక ప్రకటించింది. ఈ నివేదిక రహస్యమైనదని ప్రకటించబడినా, దానిని పాటించేయకుండా ఆ నివేదికను ప్రచురించడమేగాక సెలెక్టు కమిటీపైన ఆ పత్రిక కొన్ని విమర్శలు కూడా చేసింది. ఈ చర్య అసెంబ్లీ హక్కులను భిగ్నపరచడమే కాగలదని అసెంబ్లీ హక్కుల సంఘం పర్దయించి పైవిధంగా సిఫారసు చేసింది.

ఇండియాతో సామరస్య పూర్వక సంబంధాలు

పాకిస్తాన్ వాంఛితమని ప్రధాని చౌధురీ అలీ వివరణ

కరాచీ, ఆగస్టు 26—"భారతదేశంతో మా సంబంధాలు అత్యంత సామరస్య పూర్వకంగాను, మైత్రి పూర్వకంగాను ఉండాలని మా దేశం హృదయపూర్వకంగా వాంఛిస్తున్నది" అని పాకిస్తాన్ ప్రధాని చౌధురీ మహమ్మద్ అలీ భారత ప్రధానికి వ్రాసిన లేఖలో తెలియజేశారు.

పాకిస్తాన్ అష్టమ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పండిట్ నెహ్రూ పంపిన సందేశానికి చౌధురీ అలీ పైన పేర్కొన్న విధంగా జవాబు పంపారు:—

"మన ఉభయదేశాల క్షేమంకోసం మీ ప్రభుత్వం సహకారంతో పాటుపడడం మా నిరంతరాభిమతం" అని కూడా చౌధురీ అలీ ఆ సందేశంలో తెలిపారు.

ఇండో-పాక్ వాణిజ్యపు ఒడంబడికకు ఆమోదం

గడచిన జులై నెలలో ఇండియా, పాకిస్తాన్‌లకు జరిగిన వాణిజ్యపు ఒడంబడికను ఉభయ ప్రభుత్వాలు ఆమోదించాయని తెలుస్తున్నది.

ఒడంబడిక పాఠం ఢిల్లీ, కరాచీల నుంచి ఏకకాలంలోనే విడుదల చేయబడుతుంది.

వరదల నివారణకు సమష్టి కృషికి ఇండియా సమ్మతి

వరదల నిరోధానికి ఉభయ ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయాలని పాకిస్తాన్ సూచించిన ప్రతిపాదనకు భారత ప్రభుత్వం సమ్మతించింది.

భారతదేశంలో అమలు జరుగుతున్న సమాజ వికాస కార్యక్రమం ప్రజల కార్యక్రమమనీ, గ్రామ ప్రజల అద్భుత సహకారంతో భారతదేశం ఆ కార్యక్రమం క్రింద అనేక విజయాలను సాధించినదనీ ఇటీవల ఇరాక్ నుంచి వచ్చిన పరిశీలకుల బృందం ప్రశంసించింది.

పడవ ప్రమాదంలో బాలిక దుర్మరణం

రాజోలువద్ద సంఘటన

రాజోలు, ఆగస్టు 25—నిన్న యిక్కడ రేవు పడవ ప్రమాదవశాత్తు తలక్రిందులైన సందర్భంలో పది సంవత్సరాల బాలిక పదీ గర్భంలో పడి చనిపోయింది.

ఆ పడవలోనే వున్న మరి ఆరుగురు రక్షించబడ్డారు.

నిన్న మధ్యాహ్నం 12 గంటల వేళ వశిష్ఠ పాలెంవద్ద ఏడుగురితో రేవు దాటుతున్న పడవ గాలి తీవ్రతకు, కెరటాల ఉధృతానికి తిరగబాటుకువుండే ఉమానుబాడు తెగిపోయి పడవ తలక్రిందులైంది.

ఈవలి ఒడ్డున వున్నవారు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ మునిగిన వారిని కాపాడారు. కాని, వారితోపాటు రేవు దాటుతున్న రాజోలు మేజర్ పంచాయితీ బిల్లు కలెక్టర్ చెల్లింగి చిన వెంకటరెడ్డి కుమార్తె మాత్రం నీటిలో మునిగిపోయింది. ఎంత గాలించినా కనిపించలేదు.

వెంకటరెడ్డి కుటుంబానికి రాజోలు లంకలో వ్యవసాయం వున్నదట—అందుకోసమే బాలిక వెళ్ళి వస్తున్నదట.

పోలీసు దర్యాప్తు జరుగుతున్నది.

(మ. వి.)

యుగోస్లావ్ చిత్రకళా ప్రదర్శనం

మద్రాసు, ఆగస్టు 25—నిన్న సాయంత్రం రవి వర్మస్కూలులో యుగోస్లావ్ చిత్రకళా ప్రదర్శనానికి బేగమ్ సుల్తాన్ మీర్ అమీరుద్దీన్ ప్రారంభోత్సవం చేశారు. ప్రిన్సిపాల్ శ్రీ వైద్యనాథన్ పలికులకు స్వాగతం చెప్పారు. యుగోస్లావ్ రాయబార కార్యాలయంలో సాంస్కృతిక సలహాదారు మిస్టర్ సి. మిందరోలిక్ కూడా హాజరైనారు. ఆయన యుగోస్లావ్ లలిత కళల గురించి మాట్లాడుతూ, యుగోస్లావియాలో లలిత కళా ప్రదర్శనాలను నిర్వహించే సంస్థలు పెక్కు కలవని పేర్కొన్నారు. శ్రీ టి. వేణుగోపాలరావుగారు వందన సమర్పణ చేశారు.

ప్రకటన

మా ఖాతాదారుల అవసరాలను తీర్చుటకుగాను చిన్న పాకింగులలో పైలట్ సిరాను 1.9.1955 తేదీ నుంచి మేము ప్రవేశపెట్టుచున్నాము. సిరా పాకింగు వివరములు ఈ దిగువ పేర్కొనబడినవి:

ఒక ఔన్సు సిరా పాకింగులు		రెండు ఔన్సుల సిరా పాకింగులు	
12	డజన్లు	8	డజన్లు
24	,,	12	,,
40	,,	24	,,

ది పైలట్ పెన్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్

"కేథలిక్ సెంటరు", అర్మీనియన్ వీధి, మద్రాసు-1.

విక్రేతలు, సర్వీసు చేయువారు:

జెమ్ అండ్ కంపెనీ

పెన్ స్పెషలిస్టులు, మద్రాసు-1.

నోటిఫికెషన్

పరిశ్రమల, వాణిజ్యశాఖ, ఆంధ్ర స్టేట్

లఘు పరిశ్రమల స్కీములు

ఇంజనీరింగ్, కమ్మరం, తోలు గాజు పరిశ్రమలలో దిగువ స్కీములకు ఆసులు పరిచడానికి కావలసిన పరికరాలు సప్లయిచేసే నిమిత్తం సీలు వేసిన టెండర్లు 30-9-55 వరకు ఆంధ్ర గవర్నరు తరఫున పరిశ్రమల వాణిజ్య శాఖా డైరెక్టరుగారిచే తీసుకోనబడును.

1. ఆరు కేంద్రాలలో కమ్మరం పనిలో ఉత్పత్తి, శిక్షణ కేంద్రము.
2. ఆరు కేంద్రాలలో వడ్రంగమునకు ఉత్పత్తి, శిక్షణ కేంద్రము.
3. విజయవాడలో పోత పనివారికి ఉత్పత్తి, శిక్షణ కేంద్రము.
4. విశాఖపట్టణంలో వడ్రంగమునకు ఉత్పత్తి, శిక్షణ కేంద్రము.
5. రాజమండ్రిలో రంపం మిల్లు, కలప పనుల యంత్రము.
6. కోడూచలంలో కమ్మర సామానులకు ఉత్పత్తి, శిక్షణ కేంద్రము.
7. విజయనగరం, అనకాపల్లిలో రాగి, మట్టి సామానులకు శిక్షణ, ఉత్పత్తి యూనిట్లు.
8. సున్నం తయారీ ప్లాస్టర్ సామానుల తయారీ శిక్షణ, ఉత్పత్తి యూనిట్.
9. విజయవాడలో మోడల్ తోలు సామానుల తయారీ యూనిట్.

"XXXII ఇండస్ట్రీస్ అండ్ సప్లయిస్-ఎ. ఇండస్ట్రీస్—ఇతర జనరల్" అకౌంటు హెడ్ క్రింద ఆంధ్ర గవర్నమెంటు ఖజానాకు రు 2-0-6 లు చెల్లించి సదరు చలానా పంపుతూ డైరెక్టరు మద్రాసు-4, మైలాపూరు, నెం. 20 ఆలివర్ రోడ్డునందున్న పరిశ్రమల, వాణిజ్య శాఖ డైరెక్టరు (ఆంధ్ర) నుండి, కావలసిన సామాను నిర్దిష్ట పరికరాల వివరములు గల షెడ్యూల్లు, యితర టెండరు డాక్యుమెంట్లు పొందవచ్చును.

డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్సు, ఆంధ్ర స్టేట్.

త్వరలో మొరాకోకు స్వపరిపాలనాధికారం

సుల్తాన్ స్థానే 'రీజెన్సీ కౌన్సిల్' ఏర్పాటు

ఫ్రెంచి, మొరాకన్ నాయకులకు ఏకాభిప్రాయం కుదిరినట్లు వార్త

ఎయిక్స్ లెబెన్స్, ఆగస్టు 26—

మొరాకోకు అచిరకాలంలో స్వపరిపాలనాధికారం ఇవ్వడంపై ఫ్రెంచి ప్రధాని మున్యూర్ ఎడ్గార్ ఫారేకు, మొరాకన్ నేషనలిస్టు నాయకులకు ఒడంబడిక కుదిరినట్లు తెలుస్తున్నది.

మొరాకో భావిపై కొన్నాళ్ళుగా చర్చలు జరుగుతున్న విషయం పాఠకులకు విదితమే.

అతివాదికాని జాతీయ నాయకుడు అహమ్మద్ మార్గాచ్ మొరాకో ప్రధానిగా నియమించబడగలడనే అభిప్రాయం బలంగా కానవస్తున్నది. ఈయన వయస్సు 50 సంవత్సరాలు. అటు మొరాకన్ నేషనలిస్టులకు, ఇటు ఫ్రెంచివారికి కూడా ఈయనపై అపరిమితమైన నమ్మకం కలదట.

మిస్టర్ మార్గాచ్ పేరొందిన భూస్వాముల కుటుంబానికి చెందినవాడు. ఆయన గొప్ప పండితుడు కూడా.

ఇప్పుడు మొరాకో సుల్తాన్‌గావున్న మహమ్మద్ బెన్ అరాఫా స్థానే ఒక "రీజెన్సీ కౌన్సిల్" ఏర్పాటు చేయబడగలదనీ, ఇది క్రొత్త సుల్తాన్ లేదా రాజ్యాంగరీత్యా అధినేత నియమించబడేవరకు వారి విధులను నిర్వహిస్తుందనీ విశ్వసించబడుతున్నది.

అన్నీ సవ్యంగా సాగితే మరి రెండువారాలలోనే 'రీజెన్సీ కౌన్సిల్' ఏర్పాటు కాగలదని ఫ్రెంచి అధికారులు నేడు తెలియజేశారు. ఏ రాజకీయ పక్షంతోటీ సంబంధంలేని ఇద్దరు, ముగ్గురు మొరాకన్ ప్రముఖులు ఈ కౌన్సిల్‌లో వుండగలరట.

ఈ సందర్భంలో హాడ్జీ ఫాత్మీ స్లిమాన్, బెల్మెష్టి బెక్కై ల పేర్లు వినవస్తున్నవి.

హాడీ ఫాత్మీ స్లిమాన్ ఫెజ్ మాజీ పాషా సుల్తాన్ బెన్ యూసఫ్‌ను పదచ్యుతిజేసినందుకు నిరసనగా ఈయన కొద్ది సంవత్సరాలక్రితం తన పదవికి రాజీనామా యిచ్చారు. ఈయన వయస్సు 57 సంవత్సరాలు.

మిస్టర్ బెక్కాయ్ స్ఫ్రౌ మాజీ పాషా ఈయనకూడా పైని చెప్పిన కారణాలవల్లనే 1953 లో పదవీ విరమణ చేశారు. ఈయన వయస్సు 45 సంవత్సరాలు. ఈయన ఫ్రెంచి సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్. 1939 లో ఫ్రాన్సులో వుండే జర్మనులతో పోరాడినప్పుడు కాలికి బలమైన గాయం తగిలింది. కాలును తీసివేశారు కూడా.

ఈలోగా మొరాకోసుల్తాన్ మహమ్మద్ బెన్ అరాఫా ఒక ప్రకటన చేస్తూ, "భగవంతుడు అప్పగించిన కార్యాలను" ఇకముందు కూడా నిర్వహించగలననీ, రాబట్‌లోనే తన పరివారంతో వుండగలననీ అన్నాడు.

ఇస్టిక్‌లల్ పార్టీ ప్రతినిధులు నేడు జెనీవాకు బయలుదేరివెళ్ళారు. తమకూ, ఫ్రెంచి మంత్రులకూ కుదిరిన ఒడంబడికకు తమ పార్టీ సెక్రటరీ-జనరల్ అహమ్మద్ బాలాఫ్రెజ్ ఆమోదం పొందడానికి వీరిక్కడకు పయనమైనారు.

రాజీనామాకారణంగా నైతేనేమి, బర్తరఫ్ కారణంగా నైతేనేమి ఆయన రాబట్ నుంచి వెళ్ళిపోవడం, ఎయిక్స్ లెబెన్స్ ఒడంబడిక సంగతి ఎలా వున్నా తమకు పెద్ద దెబ్బ కాగలదని చాలామంది మొరాకనులు అభిప్రాయపడుతున్నారు. తిరిగి అల్లరులు ప్రారంభం కావచ్చునని పోలీసులు భయపడుతున్నారు.

పారిస్‌కు గ్రాండ్వల్ పయనం

రాబట్, ఆగస్టు 26—మొరాకో రెసిడెంట్-జనరల్ మున్యూర్ గిల్బర్ట్ గ్రాండ్వల్, మొరాకో సమస్యపై ఫ్రెంచి ప్రభుత్వంతో సంప్రతింపులు జరపడం నిమిత్తం నేడిక్కడనుంచి విమానంలో పారిస్‌కు బయలుదేరి వెళ్ళాడు. ఎల్లుండి తిరిగివస్తానని ఆయన పత్రికా విలేకరులకు చెప్పాడు.

మున్యూర్ గ్రాండ్వల్ తన పదవికి రాజీనామా యిచ్చినట్లు వదంతులు ప్రబలంగా

క్రీడాలోకం

గుంటూరులో టేబుల్‌టెన్నిస్ పోటీలు

శ్రీ కె. సూర్యనారాయణ రావుగారికి ఛాంపియన్‌షిప్

గుంటూరు, ఆగస్టు 26—స్థానిక ఎల్. వి. ఆర్. అండ్ సన్స్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సింగిల్ ఛాంపియన్‌షిప్‌ను పిఠాపురం యువకుడు శ్రీ కోటా సూర్యనారాయణరావు గెలుచుకొన్నారు.

నేడు వివిధ తరగతులలో జరిగిన అంతిమ (ఫైనల్సు) పోటీల ఫలితాలివి:

నాన్-మెడలిస్ట్ సింగిల్స్: శ్రీ వి. దక్షిణామూర్తి, శ్రీ కె. శేషాచలం (బి. ఆర్. బి. గుంతకల్లు) గారిని 21-15, 13-21, 21-15, 21-12 పాయింట్లతో ఓడించారు నాన్ మెడలిస్ట్ డబుల్స్: శ్రీ వి. దక్షిణామూర్తి, కె. భాస్కర్ గారలు: శ్రీ కె. శేషాచలం, మిస్టర్ ఆంథోనీ ద్వయ (బి. ఆర్. బి. గుంతకల్లు) 21-7, 21-13, 21-17.

సీనియర్ సింగిల్స్: శ్రీ కె. సూర్యనారాయణరావు: శ్రీ ఆర్. కె. వి. రమణశాస్త్రి 21-15, 21-18, 14-21 8-21, 21-18.

సీనియర్ డబుల్స్: సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, కె. సూర్యనారాయణరావు: ఆర్. కె. వి. రమణశాస్త్రి మరొకరు 23-21, 21-16, 21-16.

పోటీల అనంతరం జరిగిన సమావేశంలో విజేతలకు, రన్నర్స్ అప్‌కు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ వత్తిపాటి సత్యనారాయణరావుగారు బహుమతులు పంచిపెట్టారు. ఈ సభకు హిందూ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ వల్లభజోస్యుల సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు.

ఎల్. వి. ఆర్. అండ్ సన్స్ క్లబ్ కార్యదర్శి శ్రీ ఎస్. పూర్ణచంద్రరావుగారి వందన సమర్పణతో ఉత్సవం సమాప్తమైనది.

యలమంచిలిలో 58 గంటలసేపు సైకిల్ స్వారి

యలమంచిలి, ఆగస్టు 25—ఈ గ్రామంలో పంత మైదానంలో చోడవరం కాపురస్తుడు కామధేనువుల సత్యారావు అనే 16 వ సంవత్సరముల యువకుడు ఈ నెల 17వతేదీ ఉదయం తొమ్మిది గంటలు మొదలు 19 వతేదీ సాయంత్రం 7 గంటల వరకు 58 గంటలు విరామం లేకుండా సైకిల్ తొక్కాడు. తదుపరి గ్రామస్థులు అతనిని బ్యాండు వాయిద్యాలతో పూరేగింపు గావించి ఉచితరీతిని సత్కరించారు. ఈ యువకుడు గత మార్చిలో 30 గంటలు మాత్రం చోడవరంలో సైకిల్ తొక్కాడు.

హోంశాఖామంత్రి పండిట్ పంత్

హైదరాబాద్‌కు ఆగమనం

హైదరాబాద్, ఆగస్టు 27—ఇండియన్ యూనియన్ హోంశాఖా మంత్రి పండిట్ గోవింద వల్లభపంత నిన్న సాయంకాలం ప్రత్యేక విమానంలో ఢిల్లీనుంచి ఇక్కడికి వచ్చారు.

ఈయన మూడురోజులపాటు ఇక్కడ వుంటారు. సనత్ నగర్‌లోను, రాజేంద్రనగర్‌లోను హౌసింగ్ కాలనీలకు ప్రారంభోత్సవం జరుపుతారు.

హైదరాబాద్, సికిందరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లు పండిట్ పంత్‌కు పౌరసన్మానం జరుపుతాయి.

పండిట్ పంత్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కూడా ప్రసంగిస్తారు.

మునిసిపల్ ఇంజనీర్ల సంఘం కార్యవర్గ సమావేశం

విజయవాడ ఆగస్టు 25—ఆంధ్రరాష్ట్ర మునిసిపల్ ఇంజనీర్ల సంఘం కార్యవర్గ సమావేశం యిక్కడ శ్రీ కొత్త సుబ్బారావుగారి అధ్యక్షతను జరిగింది.

సర్వీసు నిబంధనలకు సంబంధించిన వివిధ సమస్యలను గురించి చర్చించి పది తీర్మానాలు చేశారు.

శ్రీ భద్రయ్య మృతికి సంతాపం

విజయవాడ, ఆగస్టు 26—ఆంధ్ర ఒలింపిక్ సంఘ గౌరవ కార్యదర్శి శ్రీ డి. ఆర్. గోపాల్ యిలా తెలియజేస్తున్నారు:

"ప్రముఖ ఆంధ్ర ఫుట్‌బాల్ ఆటగాడైన శ్రీ భద్రయ్య వంటి యువకులు పలువురు ఆంధ్రదేశమునకు క్రీడాభివృద్ధికి అవసరమైన తరుణంలో శ్రీ భద్రయ్యగారు జల ప్రమాదమునకు గురియై అకాల మృత్యువాత బడిసందున ఆంధ్ర క్రీడారంగమునకు తీరని లోటు కలిగినది. ముఖ్యంగా ఫుట్‌బాల్ రంగమునకు తీరని కొరత. ఈ దుస్సంఘటనకు చింతిల్లని క్రీడాభిమాని వుండడు.

"ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ తరపున వారి కుటుంబమునకు సానుభూతి తెలియజేయుచున్నాము. శ్రీ భద్రయ్య ఆత్మకు శాంతి కలుగుగాక."

దక్షిణ భారత బిలియార్డ్స్

కోయంబత్తూర్, ఆగస్టు 25—కోయంబత్తూర్ కాస్మాపాలిటన్ క్లబ్బుకు చెందిన శ్రీ వి. గోవిందన్ ఈ యేడు కూడా దక్షిణ భారత ప్రొఫెషనల్ బిలియార్డ్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకొన్నాడు.

ఈ యేటి పోటీల సందర్భంగా నిన్న ఇక్కడ జరిగిన ఫైనల్సులో ఆయన శ్రీ కె. వి. భాస్కరన్‌ను (కోయంబత్తూర్ పుట్‌లాండ్స్ స్పోర్ట్స్ క్లబ్బు) 2619-1734 పాయింట్లతో ఓడించాడు.

శ్రీ గోవిందన్ వరుసగా మూడు సంవత్సరాలనుంచి ఈ ఛాంపియన్‌షిప్ గెలుచుకొంటున్నాడు.



మా క్రొత్త ఇంగ్లీష్ లైట్ గోబ్లిన్

(రిజిస్టర్డు) హరికేన్ లాంతర్లనే వాడండి.

సీటికి ప్రత్యేకరకం బర్నర్లు కలవు. చిన్న, పెద్ద సైజులలో దొరకును. ప్రజాదరణ పొందిన మా యితర హరికేన్ లాంతరు బ్రైట్-లైట్ 252 & 275 సైజులలో దొరకును.

తయారుచేసినవారు:

డంరాం ఇండస్ట్రీస్ లిమిటెడ్,

డంరాం—తూ. రైల్వే.

ఆంధ్ర, నైజాం స్టేట్సులోని జిల్లాలకు డిస్ట్రిబ్యూటర్లు కావలెను.

మా దక్షిణఇండియా సోల్ ఏజంటును సంప్రతించండి

గోవిందరాం బ్రదర్స్ అండ్ కో.,

284, మింట్ స్ట్రీట్, మద్రాసు-1

తిరుగుబాటు దారులపై సూడాన్ సేనల ముట్టడి

లొంగిపోని పక్షంలో

ఖార్టూమ్, ఆగస్టు 26—దక్షిణ సూడాన్‌లో తిరుగుబాటు చేసిన సైనిక పటాలాలు గవర్నర్-జనరల్ అంత్య సందేశానికి అనుగుణంగా రేపు మధ్యాహ్నం లోపుగా లొంగిపోని పక్షంలో సూడానీస్ సైన్యాలు వారిపై ముట్టడి జరపగలవని తెలుస్తున్నది.

సూడాన్ గవర్నర్-జనరల్ సర్ నాక్స్ హెల్మ్ నేటి రాత్రి తిరుగుబాటు చేస్తున్న సైనికులను వుద్దేశించి ఒక ప్రకటన చేస్తూ "గడువు లోపుగా మీరు లొంగిపోని పక్షంలో మీ తిరస్కృతి పర్యవసాన పరిణామాలను పూర్తిగా మీరే అనుభవించవలసి వుంటుంది" అని హెచ్చరించాడు.

ద్వితీయ ప్రణాళిక కింద ఉక్కు ఉత్పత్తి

ఇప్పటి లక్ష్యం సాధించగలిగితే చాలునని మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 26—ద్వితీయ పంచవర్ష ప్రణాళిక గడువు పూర్తి అయ్యేసరికి 45 లక్షల టన్నుల వరకు ఉక్కును (తయారైనది) ఉత్పత్తి చెయ్యాలని ప్రస్తుతం లక్షించబడుతున్నదని, యింతకుమించి కూడా సాధించవచ్చుననే ఆశించలేమని, ప్రస్తుతం పరిస్థితులనుబట్టి చూస్తే ఈ లక్ష్యాన్ని సాధించడమే సాధ్యంకాదని తోస్తున్నదని ఇండియా ఇనుం, ఉక్కు శాఖ మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారి నేడు లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు.

ఇప్పుడు సంకల్పించిన క్రొత్త యంత్రాగారాల స్థాపనకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోడమే ఎంతో కష్టంగా వున్నదని ఆయన శ్రీ బర్మన్ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

శ్రీ సారంగధరదాస్ అడిగిన సప్లిమెంటరీ ప్రశ్నకు ఆయన బదులు చెబుతూ, 1958లో ఇండియా తన ఇనుం, ఉక్కు అవసరాలను సమీక్షించుకొని, భావి విస్తరణ పథకాలు రూపొందించుకోవచ్చునని తన వ్యక్తిగతమైన అభిప్రాయమైనట్లు తెలియజేశారు.

రైల్వేల నిమిత్తం ఉక్కు దిగుమతి

న్యూఢిల్లీ, ఆగస్టు 26—1955-56 లో రైల్వే అవసరాల నిమిత్తం దాదాపు రెండు లక్షల టన్నుల ఉక్కును దిగుమతి చేసికోవాలని సంకల్పించబడినట్లు పరిశ్రమల మంత్రి శ్రీ కనుంగో నేడు లోక్‌సభలో ప్రకటించారు.

జపాన్, బ్రిటన్, బెల్జియమ్, ఫ్రాన్స్, చెకోస్లోవాకియా, రష్యా, జర్మనీల నుంచి ఈ వరకు దిగుమతి చేసికోబడగలదట.

విజయవాడకు రీజనల్ నేషనల్ సేవింగ్స్ ఆఫీసర్ కార్యాలయం మార్పు

విజయవాడ, ఆగస్టు 25—మొన్నటివరకు మద్రాసు చెట్‌పట్‌లో వున్న ఆంధ్ర రీజినల్ నేషనల్ సేవింగ్స్ ఆఫీసర్ కార్యాలయం విజయవాడ గవర్నర్ పేటలోని "శివనివాస్" లోకి మార్చబడింది. 22 వ తేదీని దానికి ప్రారంభోత్సవం జరిగింది.

లాల్ ఖిల్లాలో భారతస్వాతంత్ర్య దినోత్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు, ఆ సందర్భంలో జరిపిన సైనికవందనం ప్రశంసనీయంగా సాగించినందుకు రక్షణ వ్యవసాయమంత్రి శ్రీ మహావీర్ త్యాగి ఢిల్లీ ప్రాంతపు సేనాని మేజర్ జనరల్ యు. వి. దుబేను అభినందించారు.

1955 ఆగస్టు 28, ఆదివారం

మన్మథనామ సంవత్సర

అధిక భాద్రపద శుద్ధ దశమి

దశమి ఉ॥ 8-20 గంటలవరకు

మూల ప॥ 12-16 గంటలవరకు

వర్జ్యం: ప॥ 10-30 నుంచి 12-16 గం॥వరకు

రా॥ 10-52 నుంచి 12-38 గం॥వరకు

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 26—

నేటి ఓపెనింగ్	—	33.78
నేటి క్లోజింగ్	—	33.74

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 27—

అమ్మకం వస్తు	రూ.	అ.	పై.
పాట్లా బంగారం రెడీ	95	12	0
వెండి 100 తులాలు	166	10	0
సవరను	61	6	0

డివిడెండ్ల పంపకం

న్యూఢిల్లీ, ఆగస్టు 26—తమ వాటాదార్లకు డివిడెండుల మొత్తాన్ని 1956 మార్చి 31 వ తేదీలోగా పంచిపెట్టే కంపెనీల విషయంలో ఆదాయపు పన్ను చట్టంలోని 23 వ సెక్షన్ వర్తింప జెయ్యబడదని, అటువంటి పంపకం 28 వ తేదీ ఆ వెనుకటి సంవత్సరాంతంనుంచి 12 నెలలకు మించినప్పటికీ యిది వర్తించబడదని ఇండియా ఆర్థికశాఖ నేడొక ప్రకటన చేసింది.

విపణివీథి

సవరను రేటు

మద్రాసు, ఆగస్టు 27—

అమ్మకం వస్తు	రూ.	అ.	పై.
సవరం చిల్లరధర	62	4	0
పాట్లా బంగారం	96	10	0
మూసా బంగారం	94	10	0
వెండి వంద తులాలు	168	8	0
వెండి తులం 1-8	1	12	0

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	105-0-0	108-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎస్. ఎస్. ఎ. రెడీ		207-0-0
ఆముదం 500 బిరువత్తూరు		165-0-0
సేలమ్ రోటన్, స్పేన్ బ్రాండ్ (87½ పౌనుల దళ్ళాతో సహా)		14-8-0
కొబ్బరినూనె కాంటో 37½ బ్రాండ్		
రాజా బ్రేండ్		26-0-0
ఎం. ఎస్. బ్రేండ్		26-4-0
పంచదార		
బ్రిటిష రిఫైన్డ్ (2 కట్సు)		85-12-0
నైజామ్ (228 పౌనులు)	87	87-8-0
సామర్లకోట (2 కట్సు)		85-12-0

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 27—

వెండి 100 తులాలు	166-0-0
పాట్లా బంగారం	95-12-0
సవరు	61-12-0

అరబ్-ఇజ్రాయలీ సమస్య పరిష్కారానికి అమెరికా త్రిసూత్ర ప్రణాళిక

—మిస్టర్ డల్లెస్ వివరణ

న్యూయార్క్, ఆగస్టు 26—

ఇజ్రాయల్‌కు, అరబ్ రాజ్యాలకు సంబంధించిన తిక్కైన సమస్యలకు పరిష్కారమార్గం లభించగల పక్షంలో, అరబ్-ఇజ్రాయలీ సరిహద్దులు దౌర్జన్య ప్రయోగం ద్వారా మార్చబడకుండా నివారణకు తగు హామీలనిచ్చే సంధిలో చేరడానికి అమెరికా సంసిద్ధంగా వున్నట్లు అమెరికన్ విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ నేడిక్కడ ప్రకటించాడు.

నేడిక్కడ విదేశాంగ వ్యవహారాల సంఘంలో అమెరికా విదేశాంగ విధానాన్ని వివరీకరించడానికి ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తూ, పైవిధంగా ప్రకటన చేయడానికి ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ తనకు అధికారమిచ్చాడనీ, అరబ్-ఇజ్రాయలీ సరిహద్దు రక్షణకు హామీలనిచ్చే అట్టి సంధి మిత్రరాజ్య సమితి ఆధ్వర్యం క్రింద జరగగలదనీ, దానిలో తక్కిన దేశాలు కూడా చేరగలవనీ తాను ఆశిస్తున్నాననీ మిస్టర్ డల్లెస్ విశదం చేశాడు.

నిర్వాసులుగా చేయబడిన సుమారు తొమ్మిది లక్షల మంది అరబ్ శరణార్థులకు పునరావాస సౌకర్యాలు కల్పించే నిమిత్తం పరిహారంగా చెల్లించడానికి ఇజ్రాయలీకు యివ్వబడగల అంతర్జాతీయ ఋణంలో చాలాభాగం అమెరికా మంజూరు చేయగలదని కూడా ఆయన ప్రకటించాడు.

అరబ్బులకు, యూదులకు మధ్య పరిష్కారంకావలసిన ప్రధాన సమస్యలు మూడు కలవని తెల్పుతూ, వాటిని ఆయన ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు:

(1) ప్రస్తుతం ఇజ్రాయల్ ఆక్రమణ క్రింద వున్న భూభాగంలో ఇంతకుముందు నివసిస్తూ ఇజ్రాయలీ అవతరణతో నిర్వాసులుగా చేయబడిన సుమారు 9 లక్షలమంది అరబ్ శరణార్థుల దుస్థితి.

(2) మధ్యప్రాచ్యంలో తిరిగి దురాక్రమణ జరగవచ్చునని అరబ్బులను, యూదులను కూడా సమానంగా పట్టుకొని పీడిస్తున్న భయం.

(3) ఇజ్రాయలీకు, దానికి ఇరుగుపొరుగుగా వున్న అరబ్ రాజ్యాలకు మధ్య నిర్దిష్టమైన శాశ్వత సరిహద్దులు లేకపోవడం.

మిస్టర్ డల్లెస్ ఇంకా క్రిందివిధంగా వివరించాడు:

"ఈ మూడు ముఖ్య సమస్యలు పరిష్కార సాధ్యములేనివి తోస్తున్న పరిష్కారం అత్యంత అవసరం ముందు వీటి పరిష్కారం జరిగితే పిమ్మట తక్కిన సమస్యల ప సుగమం కాగలదు.

జెరూసలెం ప్రతిపత్తి

"జెరూసలెం ప్రతిపత్తి స ఒక సమాధానం కుదరడం లదు. ఈ సమస్యను గురిం సమితి పునరాలోచిస్తే దా పూర్తిగా బలపరచగలదు.

"మొత్తంమీద దురాక్ర ప్రతిఘటించగల సామర్థ్యం చర్యలద్వారా మాత్రమే భయం తొలగించబడి, రక్షణ చేకూర్చబడ గలద

"ఇట్టి సమష్టి చర్యల అక్కడ ఉభయపక్షాలన నివారించబడ గలదనడ లేదు. అప్పుడు అ నాయకులు నిర్భయం విముక్తులు కావడా జీవన వ్యయప్రమా కృషిచేయడానికి ఐ గలదు."

యునైటెడ్ ఇలా వ్రాస్తున్నా ఇజ్రాయలీకు సంఘర్షణలకు పూర్వక సంబం దానికి అమెరి కూడిన ప్రణా

భారతదేశంలోని వరద బాధితులకు విరాళం

లక్ష రూపాయలు పంపడానికి సోవియట్ రెడ్‌క్రాస్ నిర్ణయం

లండన్, ఆగస్టు 27—

అస్సాం, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లలోని వరద బాధితుల నిమిత్తం సోవియట్ రెడ్‌క్రాస్, రెడ్ క్రెసెంట్ అసోసియేషన్లు ప్రధాని నెహ్రూ జాతీయ సహాయ నిధికి లక్ష రూపాయలను విరాళంగా పంపడానికి నిశ్చయించినవి.

ఈ వార్తను టాస్ వార్తాసంస్థ నేడు ప్రకటించింది.

ప్రస్తుతం ఇండియాలో తాత్కాలికంగా ఛార్జి డి అఫైర్స్‌గావున్న జి. ఐ. అనుకో

వరదలవల్ల నష్టం కలిగినందుకు సోవియట్ ప్రభుత్వం తరపున సోవియట్ ఛార్జి డి ఎఫైర్స్ తన సానుభూతి తెలియజేశారు.

సోవియట్ రెడ్‌క్రాస్ రెడ్

నోటిఫికేషన్

పరిశ్రమల, వాణిజ్య శాఖ ఆంధ్ర స్టేట్

లఘుపరిశ్రమల స్కీములు

దిగువ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరబడుచున్నవి:—

వరుస నెం.	స్కీము పేరు.	ఉద్యోగం పేరు.	జీతం స్కేలు.	ఖాళీలు
1.	గూడూరులో సైంటిఫిక్ పనిముట్ల తయారీ.	1. గ్లాస్ బ్లోయర్.	190-10-240	ఒకటి
		2. సైన్సు అసిస్టెంటు	140-5-190	ఒకటి
		3. ఎలెక్ట్రిషియన్ కం-మెకానిక్.	50-2-70	ఒకటి
2.	ప్రొద్దుటూరులో కోనుస్ట సామానులకు ఉత్పత్తి, తర్ఫీదు కేంద్రము.	1. సూపరింటెండెంటు	180-5-200-10-240	ఒకటి
		2. సీనియర్ అసిస్టెంటు	90-5-180	ఒకటి
		3. జూనియర్ అసిస్టెంటు	70-2-90	ఒకటి
3.	విజయనగరం అనకాపల్లిలో రాతి, మట్టి సామానులకు ఉత్పత్తి, తర్ఫీదు యూనిట్.	1. సిరామిక్ అసిస్టెంటు	90-5-180	రెండు
		2. సిరామిక్ సూపర్‌వైజరు.	70-2-90	రెండు
4.	ముద్ద సున్నం తదితర ప్లాస్టర్ సామానుల తయారీకి తర్ఫీదు, ఉత్పత్తి యూనిట్.	1. సూపర్‌వైజర్	90-3-120	ఒకటి
		2. మౌల్డరు	70-2-90	ఒకటి
5.	ఆరు కేంద్రాలలో కమ్మరం పనికి ఉత్పత్తి తర్ఫీదు కేంద్రములు.	1. ఫోర్మన్	90-3-120	ఆరు
		2. మేస్త్రీ	50-2-80	ఆరు
6.	ఆరు కేంద్రాలలో వడ్రంగము పనికి ఉత్పత్తి, తర్ఫీదు కేంద్రములు.	1. ఇన్స్‌పెక్టర్	100-5-150	ఆరు
		2. మేస్త్రీ	50-2-80	ఆరు
7.	విజయవాడలో మౌల్డర్లకు ఉత్పత్తి తర్ఫీదు కేంద్రం.	1. ఇన్స్‌పెక్టర్	150-5-200	ఒకటి
		2. మేస్త్రీ	50-2-80	ఒకటి
		3. పాటరన్ మేకర్.	60-2-80	ఒకటి
8.	విశాఖపట్టణంలో వడ్రంగము పనికి ఉత్పత్తి, తర్ఫీదు కేంద్రం	1. సూపరింటెండెంట్	180-5-200-10-240	ఒకటి
		2. చార్జిమన్	90-3-120	ఒకటి
9.	రాజమండ్రిలో రంపం మిల్లు, కలప తయారీ యంత్రం.	1. సూపరింటెండెంటు	180-5-200-10-240	ఒకటి
		2. కలపకోత మేస్త్రీ.	100-5-150	ఒకటి
10.	విజయవాడలో తోలు సామానుల తయారీ యూనిట్.	1. ఇన్స్‌పెక్టర్	150-5-200	ఒకటి
		2. అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్.	100-5-150	ఒకటి

స్వంత అడ్రసు వ్రాసి, కావలసిన స్టాంపులు అంటించిన కవరు సంపుతూ ఫలాని ఉద్యోగమని తెలుపుతూ లిఖిత పూర్వకమైన దరఖాస్తు మీద, పూర్తి వివరములు, దరఖాస్తు ఫారములు, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్సు, ఆంధ్ర స్టేట్, నం. 20, ఆలివర్ రోడ్డు, మద్రాసు-4 నుండి పొందవచ్చును. దరఖాస్తులు 26-9-55 లోగా ఆంధ్ర, పరిశ్రమల, వాణిజ్య శాఖ డైరెక్టరుకు అందులాగున పంపవలెను.

మీ గృహములో శిల్పము

ఎప్పటికీ ఆనందము

భారతీయ శిల్పసామగ్రి

ప్రతి వస్తువూ సమర్థుల శిల్పకళా వికాస భాసురము

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.

సపుటి: 18 సంచిక: 202
8 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: సోమవారం
29-8-1955

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800222

గోవా ఉద్యమానికి లంక వలంటీర్లు

న్యూ ఢిల్లీ, ఆగస్టు 27— గోవా విమోచన మహోద్యమంలో పాల్గొనడానికి తాను సింహళీయ వలంటీర్లను పంపగోరుతున్నట్లు లంక పార్లమెంటులోని ప్రతికూల పక్ష నాయకుడు శ్రీ ఎస్. డబ్ల్యు. ఆర్. డి. బండార నాయకే ప్రధాని నెహ్రూకు పంపిన ఒక టెలిగ్రాంలో తెలియజేసినట్లు నేడిక్కడ తెలుస్తున్నది.

గోవానుంచి పోర్చుగీసువారు వెళ్లక తప్పదు - పండిట్ నెహ్రూ పునరుద్ఘాటన

తుపాకిని, సత్యాగ్రహాన్ని కలిపి ప్రయోగించాలనే వాదన అర్థరహితమైనదని విమర్శ

తృతీయ, చతుర్థ ప్రణాళికలు యోచనలో వున్నట్టు ప్రకటన

గౌహతి, ఆగస్టు 27—

ఇండియా భూభాగంపై గల విదేశాల వలసలకు విముక్తి కలిగించడానికి అహింసా సాధనంపై తన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ గోవా, డయ్యూ, డామన్‌లలో సత్యాగ్రహులు జరిపిన ఆత్మబలిదానం తప్పక ఫలించగలదని నేడిక్కడ బహిరంగ సభలో ఉపన్యసిస్తూ ప్రధాని పండిట్ నెహ్రూ అన్నారు.

పోర్చుగీసు ఇండియాకాలనీల స్వాతంత్ర్య సాధనకు ఇండియా ఏదోఒక రక్తమైనపోలీసు చర్యను తీసికొనాలని వివిధ వర్గాలవారు కోరుతున్న కోరికల సంగతి ప్రస్తావించి, సత్యాగ్రహాన్ని, తుపాకులను-ఈ రెండు సాధనాలను కలిపి ప్రయోగించడం వీలుకాదని, అలా చేస్తే ఇటు సత్యాగ్రహం గాని, అటు తుపాకులు గాని విజయాన్ని సాధించజాలవని కూడా అన్నారు.

నిరాయుధులై, పోర్చుగీసుల తుపాకి కాల్పులను ఎదుర్కొనడంలో గోవా సత్యాగ్రహులు ప్రదర్శించిన అపూర్వ ధైర్య సాహసాలను ప్రస్తుతించి, తుపాకి గుండ్లు వర్షించిన సమయంలో కూడా వాటిని లెక్కచేయకుండా భారత జాతీయ పతాకాన్ని విడవక, శ్రీమతి సుభద్రా బాయ్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ప్రత్యేకంగా పండిట్ నెహ్రూ జోహారు లర్పించారు.

గోవాలో ఇంతమంది సత్యాగ్రహులు వధించబడినందుకు సంతాపం వెల్లడించి, బీహార్‌లో రౌడీ చర్యలు ప్రారంభమైనందుకు తాను మరింత ఖేదపడుతున్నానని అన్నారు.

ఆగస్టు 15 వ తేదీన సంభవించిన పరాకాష్ఠను ప్రస్తావించి, ఏ విషయాన్ని అయినా క్షమించి వదలివేయడానికి తాను సిద్ధంగా వున్నానని అయితే, జాతీయ పతాకానికి అగౌరవం జరగడాన్ని మాత్రం అలా వదలివేయజాలనని అన్నారు.

విద్యార్థులను కొన్ని వర్గాలవారు స్వప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారని తనకు అనుమానం కలదని కూడా ఈ సందర్భంలో పండిట్ నెహ్రూ అన్నారు.

విద్యా విధానం మార్పు ఆవశ్యకత

అంతకుపూర్వం అస్సాం కాంగ్రెసు అధ్యక్షుడు యం. యం. చౌధరి తనకు చేసిన విందులో ప్రసంగిస్తూ విద్యా విధానం మారవలసిన ఆవశ్యకతను వివరించారు. నేడు దేశానికి కావలసినవారు ఇంజనీరులు, ఓవర్‌సీర్లుగాని బి. ఏ., యం. ఏ. మున్నగు పట్టభద్రులుకాదని కూడా ఆయన అన్నారు.

ద్వితీయ ప్రణాళిక

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సంగతి ప్రస్తావించి సాధ్యమైనంత త్వరితంగా ఉత్పత్తి అధికంచేసి, సోషలిస్టు సమాజానికి అనువుగా సమంగా దేశ భాగ్యాన్ని పంచడమే ఈ ప్రణాళిక లక్ష్యమని, అధికోత్పత్తి, సమంగా పంపిణీ ఒకదాని వెంట మరొకటి జరిగినప్పుడే ఇండియా త్వరితంగా పురోగమించగలదని కూడా అన్నారు.

తొలి పంచవర్ష ప్రణాళికలో నదీలోయ ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వబడిందని మిల్లులు, ఫ్యాక్టరీలు మున్నగువాటిని నడపడానికి విద్యుచ్ఛక్తి అవసరమైనందున ముందుగా నదీలోయ ప్రాజెక్టులు నిర్మించబడినవని, ఇక చిన్న పరిశ్రమలను, ఫ్యాక్టరీలను అభివృద్ధి చేసి దేశాన్ని సౌభాగ్యవంతం చేయగలమని కూడా ప్రధాని నెహ్రూ అన్నారు.

ద్వితీయ ప్రణాళిక కాలంలో ఫ్యాక్టరీలు, భవనాలు మున్నగువాటి నిర్మాణానికి అవసరమైన ఉక్కు, ఇనుము మున్నగువాటిని ధారాళంగా ఉత్పత్తిచేయగల భారీ పరిశ్రమలపట్ల ప్రత్యేకంగా శ్రద్ధ కనబరచగలదని అన్నారు.

ఇప్పుడు ఇండియా వాడుకుంటున్న బొగ్గుకు రెట్టింపు కోట్లపరకు వచ్చే రెండు మూడు సంవత్సరాలలోనే కావలసి వుంటుందని కూడా పేర్కొన్నారు.

తృతీయ, చతుర్థ ప్రణాళికల సంగతికూడా ఆలోచనలో కలదని, వీటన్నింటికీ ఇంకా ఎక్కువ డబ్బు కావలసి వస్తుందని, ఈ ప్రణాళికల అమలుకు అవసరమయ్యే డబ్బునంతా ఇండియాయే పెట్టుబడి పెట్టగలదని ఆశిస్తున్నానని అన్నారు.

ఈ పంచవర్ష ప్రణాళిక లన్నింటికీ అవసరమైన పెట్టుబడికి దేశంలోనే డబ్బు గలదని తాను అనుకుంటున్నానని, ఈ డబ్బు కేవలం ధనవంతులవద్దనే వుండనక్కర్లేదని, మధ్య తరగతి ప్రజలు, కింది తరగతి ప్రజలు కూడా పెట్టుబడి పెట్టవచ్చునని సూచించారు. ఈ ప్రణాళిక లన్నింటినీ అమలు జరపడానికి అన్ని వర్గాల ప్రజల సహకారాన్ని ఆయన అర్థించారు.

కాంగ్రెసువాదుల కర్తవ్యం

కాంగ్రెసువాదుల సమావేశంలో ఉపన్యసిస్తూ కాంగ్రెసు వాదులు ఎన్నికలలో గెలిచినంత మాత్రాన చాలదని, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సమైక్యతను సాధించడమే కాంగ్రెసువాదుల తక్షణ కర్తవ్యమని అన్నారు.

తమ రాష్ట్రంలోని వివిధ వర్గాల మధ్య సమైక్యతను సాధించడం ద్వారా ఇండియాలోని వివిధ రాష్ట్రాల ప్రజానీకం మధ్య సమైక్యతను సాధించాలని, వర్గ విభేదాలవల్ల ఇండియా సమైక్యతకే తీరని నష్టం వాటిల్లేట్లు వున్నదని, అందుచేత వర్గవ్యవస్థను సాధ్యమైనంత త్వరితంగా నిర్మూలించవలసి వున్నదని ప్రధాని నెహ్రూ అన్నారు.

అస్సాంలో అనేకజాతులకు చెందిన ప్రజలు కొండజాతులవారు, మైదాన ప్రాంతాలవారు వున్నప్పటికీ వారందరూ సమైక్యంగా జీవిస్తూ వుండడం సంతోషదాయకమని అన్నారు.

దేశాభివృద్ధి ప్రణాళికలను అమలుజరపడంలో ఇతరులతో సహకరించవలసిందిగా కాంగ్రెసువాదులకు పండిట్ నెహ్రూ సలహా యిచ్చారు.

గౌహతిలో సాయంత్రం బహిరంగసభ పూర్తి అయిన తర్వాత కొండల మీదుగా అత్యంత సుందరమైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ 60 మైళ్ళ ప్రయాణం చేసి రాత్రి 7-40 గంటలకు ప్రధాని నెహ్రూ షిల్లాంగ్ చేరారు. షిల్లాంగ్‌లో దారికిరుప్రక్కలా ప్రజలు చేరి జై జై నినాదాలతో ఘనంగా స్వాగతమిచ్చారు.

అస్సాం రాష్ట్రపరిస్థితిని గురించి, ఈశాన్య సరిహద్దు ప్రాంత సమస్యలను గురించి రేపు ప్రధాని చర్చలను ప్రారంభిస్తారు.

గోవాలో పాకిస్తాని సైనికులు

ఇద్దరు సత్యాగ్రహుల ప్రకటన

రాయపూర్, ఆగస్టు 28—గోవాలో తాము కొందరు పాకిస్తానీ పౌరులను కలుసుకొన్నామనీ, వారు పాక్ సైన్యానికి చెందిన సభ్యులని తాము విశ్వసిస్తున్నామనీ గోవాలో సత్యాగ్రహం జరిపి తిరిగివచ్చిన ఇద్దరు సత్యాగ్రహులు-శ్రీరామ్‌దయాళ్ పహెల్వాన్, ఠాకూర్ హరినారాయణ్ సింగ్ - నేడిక్కడ పత్రికా విలేకరుల కిచ్చిన ఇంటర్వ్యూలో విశదం చేశారు.

తాము కలుసుకొన్న పాకిస్తానీలలో కనీసం ఒకడు తమకు బాగా తెలిసినవాడేననీ, అతడు ఆదిలో రాయపూర్ నివాసియే అనీ, నాలుగేళ్ళ క్రితం పాకిస్తాన్‌కు వలస వెళ్ళిపోయి అక్కడి సైన్యంలో చేరాడనీ వీరు వివరించారు.

గోవాలో మామూలు దుస్తులలో తమకు కనబడిన రామ్ దయాళ్ సాహెబ్ తమను పలకరించి రాయపూర్‌లో తమ పూర్వ పరిచయాన్ని జ్ఞప్తికి తెచ్చాడనీ, గోవాలో సుమారు 500 మంది పాకిస్తానీ సైనికులు వెల్లబడివున్నట్లు అతడు విశదం చేశాడనీ, పాకిస్తానీ లేబెల్సు గల ఆయుధాలు మందుగుండు గల పెట్టెలను కూడా గోవాలో తాము చూశామనీ వీరు పేర్కొన్నారు.

శ్రీ రామ్‌దయాళ్ పహెల్వాన్, ఠాకూర్ హరినారాయణ్ సింగ్ మధ్యప్రదేశ్ పి. ఎస్. పి. నాయకుడు మిస్టర్ ఏ. ఎస్. పఠాక్ నాయకత్వం క్రింద ఆగస్టు 15 వ తేదీన గోవాలో ప్రవేశించిన జట్టుకు చెందినటువారు.

బాల సత్యాగ్రహి చిత్రవధ

న్యూఢిల్లీ, ఆగస్టు 27—గోవా సత్యాగ్రహంలో పాల్గొన్న కృష్ణ అనే 16 ఏళ్ళ బాలుణ్ణి పోర్చుగీసు పోలీసులు నడుముపై క్రూరంగా తన్నడంవల్ల మరణించాడని ఇక్కడికి చేరిన వార్తలు తెలుపుతున్నాయి.

దెబ్బలతో నలిగిన ఈ బాలుని శవం గోవా పోలీసు స్టేషనులో పడి వుండని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

కాని పోర్చుగీసు అధికారులు మాత్రం ఈ బాలుడు పోలీసు కస్టడీనుంచి తప్పించుకుపోతుండగా కాల్చివేయ బడ్డాడని అంటున్నారు. అయితే ఇది నిజం కాదని ప్రత్యక్షసాక్షి తెలిపాడు.

మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి సాధన సమస్య

అమెరికన్ ప్రణాళికకు బ్రిటన్ సమర్థన

లండన్, ఆగస్టు 27—

మధ్య ప్రాచ్యంలో అరబ్-ఇజ్రాయలీ వివాద పరిష్కారానికి అమెరికా కొత్తగా ప్రతిపాదించిన ప్రణాళికను బ్రిటన్ నేడు బలపరిచింది.

బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం ఈ సందర్భంలో నేడొక ప్రకటనచేస్తూ అరబ్-ఇజ్రాయలీ వివాదం సంప్రతింపుల ద్వారా తృప్తికరంగా పరిష్కారమైన పిమ్మట ఆ పరిష్కారానికి ఎవరూ భంగం కలిగించకుండా చూడడానికి తగు హామీలతో మధ్యప్రాచ్యంలో అందుకు సంబంధించిన దేశాలమధ్య జరిగే సంధిలో అమెరికా వలెనే తానుకూడా పాల్గొనడానికి బ్రిటన్ సంసిద్ధంగా వున్నట్లు పేర్కొన్నది.

నిన్న అమెరికా విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ చేసిన ప్రకటన, మధ్య ప్రాచ్యంలో అత్యంత క్లిష్టంగా పరిణమించిన సమస్యా పరిష్కారానికి విశేషంగా దోహదం చేయగలదనీ, ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో ఏర్పడి వున్న ఉద్రిక్తత ఇంకా యిలాగే కొనసాగిన పక్షంలో ఏర్పడగల ప్రమాదకర పరిస్థితి వల్ల అమెరికా వలెనే బ్రిటన్ కూడా ఆందోళన చెందుతున్నదనీ, కనుక అరబ్-ఇజ్రాయలీ సమస్యా పరిష్కార కృషిలో తన యథోచిత పాత్రను నిర్వహించడానికి బ్రిటన్ సిద్ధంగా వున్నదనీ ఈ ప్రకటనలో వివరించబడింది.

అరబ్-ఇజ్రాయలీ సమస్యా పరిష్కారానికి తాను మూడు అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదించదలచినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ బ్రిటన్‌కు, ఫ్రాన్సుకు ముందుగా తెలియజేసినట్లు ఒక బ్రిటిష్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి విశదం చేశారు.

(మిస్టర్ డల్లెస్ ప్రతిపాదించిన మూడు అంశాల ప్రణాళికను "ఆంధ్రప్రభ" నిన్ననే ప్రకటించింది.)

డమాస్కస్ రేడియో విమర్శ

ప్రభుత్వ యాజమాన్యం క్రింద నడపబడుతున్న డమాస్కస్ రేడియో మిస్టర్ డల్లెస్ నిన్న చేసిన ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ, అరబ్-ఇజ్రాయలీ సమస్యా పరిష్కారానికి ఆయన చేసిన ప్రతిపాదనలు ఇజ్రాయల్ పట్ల అరబ్ రాజ్యాల వైఖరికి, విధానానికి, ఆ సమస్యపై మిత్రరాజ్యసమితి ఆమోదించిన తీర్మానానికి పూర్తిగా విరుద్ధంగా వున్నవని విమర్శించింది.

అమెరికా ప్రణాళికను ప్రధాని నాజర్ పరిశీలిస్తున్నాడట

కయిరో, ఆగస్టు 17-అరబ్-ఇజ్రాయలీ సరిహద్దులకు భంగం కలగకుండా హామీ లిచ్చే సంధిలో పాల్గొనడానికి అమెరికా సంసిద్ధతను సూచిస్తూ నిన్న అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ చేసిన ప్రతిపాదనలను ఈజిప్షియన్ ప్రధాని కర్నల్ నాజర్ ప్రస్తుతం శ్రద్ధగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.

డల్లెస్ ప్రణాళికపై నేడు ఈజిప్షియన్ పత్రికలేవీ సంపాదకీయ వ్యాఖ్యలను ప్రకటించకపోవడం శుభసూచకమనీ, డల్లెస్ ప్రణాళిక శ్రద్ధగా పరిశీలించబడుతున్నదనడానికి ఇదొక నిదర్శనమనీ ఇచ్చటి అమెరికన్ రాజకీయ వర్గాలవారు భావిస్తున్నారు.

అరబ్ శరణార్థులకు ఇండియా సహాయం

ప్రధాని నెహ్రూ వివరణ

న్యూ ఢిల్లీ, ఆగస్టు 27—పాలస్తీనా శరణార్థుల సహాయార్థం ఇండియా ప్రభుత్వం ఏటేటా విరాళాలను మంజూరు చేయడం లేదని ప్రధాని నెహ్రూ నిన్న లోక్ సభలో ఒక సభ్యుని ప్రశ్నకు లిఖితపూర్వకంగా యిచ్చిన సమాధానంలో విశదం చేశారు.

అయితే, మిత్రరాజ్యసమితి సంప్రతింపుల సంఘం చేసిన విజ్ఞప్తిని మన్నించి ఇండియా ప్రభుత్వం పాలస్తీనా శరణార్థుల సహాయానికి 1948-49 లో ఒక లక్ష డాలర్లను మంజూరు చేసిందనీ, 1952-53 లో అయిదు లక్షల రూపాయల విలువచేసే వస్త్రాలను పంపించిందనీ, 1954-55 లో రెండున్నర లక్షల రూపాయల విలువచేసే టెక్స్‌టయిల్ వస్త్రాలను పంపుతున్నదనీ ఆయన తెలియజేశారు.

1953 లో లెబనాన్‌లోని అరబ్ శరణార్థుల శిబిరానికి 6,500 రూపాయల విలువ చేసే సబ్బులను కూడా ఇండియా పంపించిందని ఆయన పేర్కొన్నారు.

ఆయుధ విసర్జనపై సంభాషణలు

ఈడెన్ పథకం పట్ల సమితి ప్రతినిధుల ఆసక్తి

న్యూయార్క్, ఆగస్టు 26—ఆయుధ విసర్జన సమస్యపై రష్యాతో సోమవారంనాడు సంభాషణలు ప్రారంభించవలసివున్న బ్రిటిష్, అమెరికన్, ఫ్రెంచి, కెనెడియన్ ప్రతినిధులు నేడు తాము అనుసరించదగు విధానాన్ని నిర్ణయించుకొనే నిమిత్తం ఇక్కడ సమావేశమైనారు.

ఏ ఆయుధ విసర్జన విధానానికైనా ముఖ్యమైన కంట్రోల్, పర్యవేక్షణల సమస్యపై చర్చకే వీరి సమాలోచనలు కేంద్రీకరించబడగలవనుకొంటున్నారు.

విమానాలద్వారా పర్యవేక్షణకు ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ ప్రతిపాదించిన ప్రణాళికనుగురించి యూరప్‌లో ప్రస్తుతం ఉభయ కూటాలమధ్య గల శ్రేణుల ప్రాంతంలోనే పర్యవేక్షణ జరగాలన్న సర్ ఆంథోనీ ఈడెన్ పథకాన్ని గురించి సాయుధబలాల తగ్గింపునకు అణ్వస్త్రాల నిషేధానికి రష్యా చేసిన సూచనలను గురించి వీరు చర్చించగలరని తెలుస్తున్నది.

బ్రిటిష్ ప్రధాని సర్ ఆంథోనీ ఈడెన్ పథకం యిటీవల కొన్ని వారాలుగా మిత్రరాజ్యసమితి ప్రతినిధులలో శ్రద్ధాసక్తులను రేపిందని బ్రిటిష్ ప్రతినిధివర్గ నాయకుడుగా నిన్న నిక్కడకు వచ్చిన సందర్భంలో అన్నారు.

భూస్వామికి కౌలుదార్లకు ఘర్షణ

పశ్చిమ బెంగాల్‌లో ఆరుగురి మరణం

భాగల్పూర్, ఆగస్టు 28—భాగల్పూర్ జిల్లా బిహపూర్ ఠాణాకు చెందిన రాయ్‌పూర్ గ్రామంలో భూస్వామికి కౌలుదార్లకు సంభవించిన తగాయిదాలో ఆరుగురు మరణించారు. 15 మందికి గాయాలు తగిలినవి. కౌలుదార్లపై భూస్వామందు పార్టీ కాల్పులు సాగించినట్లు ఆరోపించబడుతున్నది.

కాంగ్రెసులో చీలికలు అనర్థదాయకం

హైదరాబాద్ కార్యకర్తలకు పంత్ హితవు

సికింద్రాబాద్, ఆగస్టు 27—యూనియన్ హోం శాఖ మంత్రి పండిట్ గోవిందవల్లభ్ పంత్ నిన్న సాయంకాలం షామంజిల్‌లో కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ. లు, పార్లమెంటు సభ్యులు, కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, స్థానిక కాంగ్రెస్ వాదులు కుల మత దృష్టితోగాని, వర్గదృష్టితోగాని ఆలోచించకూడదని, అలాటి ఆలోచనలు కాంగ్రెస్ సంస్థను విచ్ఛిన్నం చేసి, ప్రజల అభ్యుదయంకోసం సమన్వితంగా చర్చలు జరపడానికి అడ్డుగలగలదని హితవు చెప్పాడని తెలుస్తున్నది.

ఈ సమావేశం రహస్యంగా జరిగింది.

కాంగ్రెసువారు ఐకమత్యంతో వుండాలని దానివల్ల ప్రజలకు మేలు ఎక్కువగా చేయడానికి వీలవుతుందని అన్నారు. ప్రజలు తమ స్వంత ప్రయోజనాలను తెలుసుకొనకుండా పెత్తందారి వహించినప్పుడు కూడా వారి అభిప్రాయాలనే సమర్థించేవారు నాయకులుగా వుండడానికి తగరని, వివిధ విషయాలలో ప్రభుత్వం అవలంబించిన వైఖరిని ప్రజలకు నచ్చజెప్పి, వారు ప్రభుత్వంతో సహకరించేటట్లు చేయడం కాంగ్రెసువారి విధి అని ఆయన అన్నట్లు తెలుస్తున్నది. ఆయన ఇంకా ఇలా వివరించారట:

"ఉదాహరణకు కొత్త పన్నులు వేయడం ప్రజలకు ఇష్టముండదు.

"ఎక్కువపన్నులు వేయడం మీహితంకోసం పెట్టిన ప్రణాళికల నిర్వహణకేనని ప్రజలకు కాంగ్రెస్‌వారు నచ్చజెప్పాలి. మన అభివృద్ధి ప్రణాళికలు సకాలానికి పూర్తి కావడానికి ఇది ముఖ్యం."

పండిట్ పంత్ అంతకుముందు రాజప్రముఖ్‌ను కలుసుకుని తేనీరుపుచ్చుకున్నారు.

ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ నాయకులు పండిట్ పంత్‌కు విడివిడిగా మెమోరాండం అందజేశారని, కొందరు మంత్రుల చర్యల పట్ల కాంగ్రెస్‌లో కుల మతతత్త్వాలు ముఠాతత్త్వాలు బయలుదేరాయని వారు తమ మెమోరాండంలో వివరించారని తెలుస్తున్నది.

పండిట్ పంత్ రేపు కాంగ్రెస్ వారితో సంభాషిస్తారు. కాంగ్రెస్ వ్యవహారాలను గురించి అందరి అభిప్రాయాలు గ్రహిస్తారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అవసరమైతే సలహాలిస్తారు.

మంత్రివర్గంలో మార్పులు జరగాలని కొందరు సూచించడం పాఠకులకు విదితమే.

డామన్‌లో సత్యాగ్రహం

కొనసాగించడానికి నిర్ణయం

సూరత్, ఆగస్టు 28—గుజరాత్ ప్రజా సోషలిస్టు పార్టీ కార్యవర్గం నేడు ఇక్కడ సమావేశమై మూడు గంటలసేపు చర్చలు జరిపిన పిమ్మట డామన్‌లో సత్యాగ్రహోద్యమాన్ని కొనసాగించాలని తీర్మానించింది.

ఈ సారి వలంటీరుల దళం అక్టోబరు మొదటి వారంలో డామన్‌లో ప్రవేశించాలని కూడా తీర్మానించబడింది.

శ్రీ ఈశ్వరలాల్ దేశాయ్ నాయకత్వాన డామన్‌లో ప్రవేశించిన సత్యాగ్రహంపై పోర్చుగీసులు విచక్షణా రహితంగా కాల్పులు సాగించిన అనంతరం కొంతకాలం ఉద్యమాన్ని కార్యవర్గం నిలిపివేసింది.

ఈశాన్య సరిహద్దు ఏజెన్సి సమస్యలు

ప్రధాని నెహ్రూ చర్చలు

షిల్లాంగ్, ఆగస్టు—గతరాత్రి గౌహతి నుంచి ఇక్కడికివచ్చిన ప్రధానిపండిట్ నెహ్రూ నేటిఉదయం ఫలహారంచేసిన వెంటనే ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ సమస్యలపై చర్చలు ప్రారంభించారు.

రాజకీయ సలహాదార్లతోను, అభివృద్ధి శాఖ సలహాదార్లతోను సమాలోచనలు జరిపి, పిమ్మట శాంతి, భద్రతల సంరక్షణకై తీసికొనదగు చర్యలను గురించి సమష్టిగా చర్చలు జరుపగలరు.

ఇటీవలనే సరిహద్దు ఏజెన్సీలోని టున్‌సాంగ్ డివిజన్‌కు ఒక పదాతి దళం పంపించబడింది. అక్కడి నాగ విప్లవకారులను ఈ దళం ఎంతవరకు అణిచిందీ, అక్కడి రాజకీయ పరిస్థితులు ఎలా వున్నదీ రాజకీయ సలహాదార్లు చెప్పగలరు.

ద్వితీయ ప్రణాళిక కాలంలో చేనేత పరిశ్రమ శాఖాభివృద్ధికి 130 కోట్లను ఖర్చుపెట్టడానికి స్కీములు తయారుచేయబడిన మాట నిజమేనని పూనాలో శనివారంనాడు గ్రామీణ పరిశ్రమల జాయింట్ రిజిస్ట్రారు శ్రీ వి. యస్. సుబ్రహ్మణ్యం గారు అన్నారు.

డేరాడూన్‌లో దక్షిణ భారతీయ సంఘానికి ఇండియా ప్రభుత్వం వాణిజ్య శాఖ మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారిగారు ప్రారంభోత్సవం జరిపారు.

ఆంధ్ర-మద్రాసు సరిహద్దుల నిర్ణయం

ఆంధ్ర ప్రభుత్వం అభిప్రాయాలు

కర్నూలు, ఆగస్టు 27—ఆంధ్ర-మద్రాసు సరిహద్దు సమస్యలపై ముఖాముఖి చర్చలు జరపడానికి ఉద్దేశిస్తున్న ప్రాతిపదికలను గురించి ఆంధ్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను మద్రాసు ప్రభుత్వానికి వివరించినదట.

మద్రాసు ప్రభుత్వం సూచిస్తున్న నాలుగు సూత్రాలు కాక, మరి రెండు సూత్రాలు కూడా ఈ చర్చలకు ప్రాతిపదిక కావాలని ఆంధ్ర ప్రభుత్వం అభిప్రాయ పడుతున్నదట.

అందులో ఒకటి బహుభాషా ప్రాంతాలకు సంబంధించినది. జనాభాలో నూటికి 50 వంతులుగా ఏ ఒక్క భాషవారు లేనప్పుడు హెచ్చు మందిగా ఏ భాషవారు వుంటే వారి పక్షాన తుది నిర్ణయం జరగాలని ఆంధ్ర ప్రభుత్వం కోరుతున్నది.

వివాదాస్పదమైన ప్రాంతాలలో 1951 నాటి జనాభా లెక్కలను, కొన్నిచోట్ల పరిచూడాలని కూడా ఆంధ్ర ప్రభుత్వం సూచిస్తున్నట్లు తెలుస్తున్నది.

గవర్నరు శ్రీ త్రివేది ఢిల్లీ ప్రయాణం

కర్నూలు, ఆగస్టు 28—గవర్నరు శ్రీ సి. యం. త్రివేది, ఏ. డి. సి. తో కలిసి నేడిచ్చటనుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు.

చీఫ్ సెక్రటరీ శ్రీ పుల్లారెడ్డిగారు, రెవిన్యూ కార్యదర్శి శ్రీ యం. టి. రాజుగారు, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు నేడు గవర్నరు శ్రీ త్రివేదీని రాజభవన్‌లో కలుసుకున్నారు.

"5 ఎకరాలకు మించి భూవసతి ఎవ్వరికీ వుండరాదు"

ఆ లక్ష్యసాధనకే భూ సంస్కరణలని మంత్రి శ్రీ చంద్రమౌళిగారి ప్రకటన

కర్నూలు, ఆగస్టు 28—

రెవిన్యూమంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు, కడప జిల్లా బద్వేల్‌లో ప్రసంగిస్తూ, ఏ ఒక్కరికి అయిదు ఎకరాలకు మించిన భూవసతి వుండవలసిన అవసరం లేదని ప్రకటించారు. ప్రతి వ్యవసాయదారుకు ఆమాత్రం భూవసతిని సమకూర్చడానికే భూసంస్కరణలు అవసరమైనవని కూడా అన్నారు.

బద్వేలు, సిద్ధవటం తాలూకాల భూదాన యజ్ఞ మహాసభలో మంత్రి శ్రీ చంద్రమౌళిగారు ప్రసంగిస్తూ భూస్వాములు తమ భూములను స్వచ్ఛంగా భూదానోద్యమానికి బహూకరించినప్పుడు భూసంస్కరణ శాసనాల అవసరమే వుండదని కూడా చెప్పారు.

భూదానోద్యమానికి యిచ్చిన భూములకు పీజు లేకుండా రిజిస్టరు చేయించడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తున్నదని కూడా అంటూ శ్రీ చంద్రమౌళిగారు యిలా అన్నారు:—

"ప్రజల చిక్కులు తొలగించడానికి, జాతీయాభివృద్ధికిగాను, స్వాతంత్ర్యం సిద్ధించిన నాటినుంచి మేము యిలాంటి అనేక చట్టాలు వేశాము కాని, వాటివల్ల ఆశించినంతగా ఫలితాలు కలుగలేదు. వినోబాజీ భూదానోద్యమం ద్వారా, హృదయ పరివర్తన కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు."

294 ఎకరాల భూమిని భూదానోద్యమానికి యిస్తూ 33 మంది దాతలు చేసినపత్రాలు ఈ సభలో రెవిన్యూ మంత్రికి సమర్పించబడినవి.

జిల్లా భూదాన ప్రచారక్ శ్రీ వి. వీరబ్రహ్మంగారు స్వాగతోపన్యాసాన్ని చదువుతూ కడపజిల్లాలో భూదానోద్యమానికి ఆరువేల ఎకరాలకుపైగా సేకరించినట్లు చెప్పారు.

ఆంధ్ర రాష్ట్రానికి కోటాగా నిర్ణయించిన లక్ష ఎకరాలకుగాను, యిప్పటికి 30 వేల ఎకరాలను మాత్రమే భూదాన ప్రచారకులు సేకరించగలిగారు. (పి. టి. ఐ.)

పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన

రెవిన్యూ మంత్రి శ్రీ క. చంద్రమౌళిగారు సెప్టెంబరు 4 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన చేస్తారు. సెప్టెంబరు 3 వ తేదీ రాత్రి కర్నూలు నుంచి బయలుదేరి, నాల్గవ తేదీ ఉదయానికి విజయవాడ మీదుగా ఏలూరు చేరతారు. ఉదయాన అక్కడ పురపాలక సంఘం సమావేశంలో పాల్గొని, మధ్యాహ్నం పత్తి లంకలో జరిగే కొల్లేరు రైతుల సభకు ప్రారంభోత్సవంచేసి, సాయంకాలం ఆకివీడు, భీమవరం సందర్శించి, రాత్రికి నర్సాపూర్‌లో వుంటారు. 5 వ తేదీన అంతర్వేది, ఆ మరునాడు పాలకొల్లు, ఆచంట, తణుకు సందర్శించి, తణుకులో పండితుల సభకు అధ్యక్షత వహించి రాత్రికి పోలవరంలో వుంటారు. 7 వ తేదీన [illegible], వర్ధమానం సందర్శించి, మరునాడు కొవ్వూరులో రైలు ఎక్కి 10 వ తేదీ ఉదయానికి కర్నూలు చేరతారు.

బ్రాహ్మణ కోడూరు, ఆగస్టు 28—ప్రముఖ సంగీతశాస్త్ర విద్వాంసులు రామినేని వీరయ్య చౌదరిగారి కుమారుడు రామినేని అయ్యన్న ఎం. ఎస్‌సి. అమెరికాలో మిన్నిసోటా యూనివర్సిటీయందు ప్లాటినిక్ కోర్సు చదవడానికై సెప్టెంబరు ఒకటవ తేదీన అమెరికా బయలుదేరి వెళ్తున్నారు.

పోర్చుగీసువారి పాశవిక చర్యలపట్ల లండన్ సభ తీవ్ర నిరసన

లండన్, ఆగస్టు 27—

లండన్‌లోని భారతీయులు, గోవన్‌లు, కలోనియలిజంను వ్యతిరేకించే బ్రిటిష్ పౌరులు, ఇతర దేశాల పౌరులు నేటి రాత్రి ఇక్కడ పెద్దసభ జరిపి "గోవా విమోచనోద్యమాన్ని బలపరుస్తూ" తీర్మానించారు.

గోవాను ఇండియాకు నిర్నిబంధంగా అప్పగించి పెట్టేటట్లు పోర్చుగీసు ప్రభుత్వంపై పెద్దపెట్టున ఒత్తిడి తీసుకురావలసిందిగా ఈ సభ పోర్చుగీసు ప్రజలకు, ప్రపంచంలోని శాంతి ప్రియులైన ప్రజలందరకు కూడా విజ్ఞప్తి చేసింది.

లండన్‌లోని గోవా విమోచన సాధన సంఘంచే ఏర్పాటుచేయబడిన ఈ సభ కాక్స్‌టన్ హాల్‌లో జరిగింది.

ఆగస్టు 15 వ తేదీని గోవాలో ప్రవేశించిన నిరాయుధులైన భారతీయ సత్యాగ్రహులపై పోర్చుగీసు అధికారులు "పాశవికంగాను, అనాగరికం గాను" జరిపిన కాల్పులను ఈ సభవారు తీవ్రంగా నిరసించారు. అవి మానవతకు, మానవ ప్రాథమిక స్వత్వాలకు పూర్తిగా తలవంపులు తెచ్చిపెట్టేవిగా వున్నవని వారు పేర్కొన్నారు.

గోవా విమోచనసంఘం అధ్యక్షుడు డాక్టర్ హెచ్. ఎస్. డెన్నిస్ ఉపన్యసిస్తూ గోవన్‌లు, భారతీయులు ఒకే జాతివారనీ, ఆసియా పౌరులలో విదేశీయ పరిపాలనక్రింద బతకాలని కోరుకొనే వాడు ఒక్కడు కూడా లేడనీ పోర్చుగీసువారి దాస్యంనుంచి విముక్తి పొందడానికి గోవన్‌లు కృతనిశ్చయులై వున్నారని స్పష్టం చేశాడు.

పిమ్మట, శాంతి ప్రకటన యూనియన్ మాజీ అధ్యక్షుడు మిస్టర్ హ్యూ బ్రాక్ ప్రసంగిస్తూ, బ్రిటన్‌లోని శాంతి ఉద్యమం, పోర్చుగీసు పాలననుంచి విముక్తిని పొంది ఇండియా ప్రజలతో సమైక్యం పొందాలనే గోవా ప్రజల వాంఛను పూర్తిగా బలపరుస్తున్నదని పేర్కొన్నాడు.

గోవా ఇండియాలో విలీనం కావాలనడం నిర్వివాదమైన విషయమనీ, గోవాలో పోర్చుగీసువారే శత్రువైఖరికి కాలుదువ్వే విధానాన్ని అనుసరిస్తున్నారనీ కాలనీ దేశాల విమోచన సాధనోద్యమం లండన్ ప్రాంతశాఖ అధ్యక్షుడు మిస్టర్ డోనల్డ్ డావ్రీవర్ ఉద్ఘాటించాడు.

గోవా స్వాతంత్ర్య "యజ్ఞం"

న్యూ ఢిల్లీ, ఆగస్టు 27—గోవాలోను, భారతదేశంలోని ఇతర పోర్చుగీసు వలసలలోను బుడుతకీచుల పరిపాలన శాంతియుతంగా అంతంకావాలనేలక్ష్యంతో యమునా నదీతీరంలో రెండు రోజులనుంచి జరుగుతున్న సప్తదివస యజ్ఞంలో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగార్ పాల్గొన్నారు.

శ్రీ అయ్యంగార్ వేదమంత్రాలు పఠిస్తూ, హవనం ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ యజ్ఞం ఉద్దేశం గోవా స్వాతంత్ర్యం మాత్రమేకాక దళిత జాతి స్వాతంత్ర్యం, విశ్వమానవ శ్రేయస్సునని, భగవంతుడు ఎక్కడో స్వర్గంలో లేడని, మానవుల హృదయాలలోనే వసిస్తున్నాడని, కనుకనే హృదయపూర్వకమైన ప్రార్థనలు ప్రతిపక్షులకు హృదయ పరివర్తనం కలిగించడంలో తోడ్పడగలవని అన్నారు.

ఫిలిం కళాకారులచే సత్యాగ్రహం

బొంబాయి, ఆగస్టు 27—ఫిలిం తారలు, గోవా సత్యాగ్రహంలో ఫిలిం కళాకారులు పాల్గొంటారని జూనియర్ ఆర్టిస్ట్స్‌గిల్డ్ నిన్న ప్రకటించింది.

సెప్టెంబరు 19 వ తేదీన 12 మందిని గోవాకు పంపాలని నిన్న గిల్డ్ తీర్మానించింది. ఈ దళానికి శ్రీ నతీశ్ కుమార్ నాయకత్వం వహిస్తారు.

గోవా ఉద్యమం సహాయంకోసం పెద్ద తారల సంఘం ఏర్పాటుచేయబడింది.

అన్ని రాష్ట్రాలలోను ఒకే రేటున అమ్మకం పన్నులు వసూలు: కేంద్రం సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 27—

ఇండియన్ యూనియన్ అంతటా ఒకే రేటున అమ్మకం పన్నులు వసూలు జరగాలని కేంద్ర ప్రభుత్వంవారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్లు తెలుస్తున్నది.

కేంద్ర ప్రభుత్వమే ఈ పన్నును విధించి, నిర్ణీతమైన ప్రాతిపదికపై రాష్ట్రాలకు తగు మొత్తాలను పంచిపెట్టడం ద్వారాకాని, లేదా రాష్ట్ర ప్రభుత్వాలే పరస్పరం ఆమోదించబడిన రేటు ప్రకారం అమ్మకం పన్నులను విధించడంవల్ల కాని, తన సూచనను ఆచరణలో పెట్టవచ్చునని ఇండియా ప్రభుత్వంవారు ఈ మధ్యనే రాష్ట్రాలకు వ్రాసిన లేఖలో సూచించారట కూడా.

కొన్ని చిన్నరాష్ట్రాలు ఈ సూచనకు సమ్మతించి నప్పటికీ, బొంబాయి, ఉత్తర ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు విముఖత్వాన్ని ప్రకటించినవని తెలుస్తున్నది.

జలుబులు, శైత్యం

వైద్యుని సలహా 'పెప్స్' సేవించండి

జలుబులు, శైత్యం, దగ్గులు గొంతు పుండు, ఇన్ఫ్లుయెంజా, బ్రోంకైటిస్, ఇతర బాధలు వచ్చినప్పుడే పెప్స్‌ను సేవించండి. పెప్స్‌ను చప్పరించిన వెంటనే క్రిమి విధ్వంసకరమైన ఔషధసారాలు రొమ్ము, శ్వాస కోశాంతర్భాగాలలో ప్రవేశిస్తున్నట్లు మీకే తెలియును. పెప్స్ క్రములను సంహరించి, వాపులను మాన్పి, మనకు పోగొట్టి బాధోపశమనం కలిగిస్తాయి. పెప్స్‌నే వైద్యులు సిఫారసు చేస్తారు.

పెప్స్ సేవించండి.

PEPS

క్రిమి సంహారకరమైన గొంతు, రొమ్ము బిళ్లలు.

FPY.24 TEL

సోల్ ఏజంట్లు: దాదా అండ్ కంపెనీ, జి. టి. మద్రాసు.

సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

ఆంధ్ర విశ్వకళా పరిషత్తు

ఈ క్రింద గ్రంథ రచన పోటీలో వేయి రూపాయల బహుమానమునకై ఈదిగువ విషయములగూర్చి తెలుగులో వ్రాయబడిన గ్రంథములను పంపుకొనుటకు నియమింప బడిన కాలము 1955 సెప్టెంబరు 30-వ తేదీ వరకు పొడిగింపబడినది.

(1) రాజరాజనరేంద్రుని పాలన కాలమున నుండిన, ఆంధ్ర దేశము నందలి సాంఘిక రాజకీయ, సారస్వత విషయములను దెలుపునట్టి నవల.

(2) జీవ పరిణామము.

1955 ఆగస్టు 28, ఆదివారం

మన్మథనామ సంవత్సర

అధిక భాద్రపద శుద్ధ దశమి

ఏకాదశి ఉ॥ 10-8 గంటలవరకు

పూర్వాషాఢ ఎ॥ 2-44 గంటలవరకు

వర్జ్యం: రా॥ 11-28 మంచి 1-13 గంటలవరకు

గుంటూరు జిల్లా ఇరిగేషన్ సలహా సంఘం

సభ్యుల నియామకం

తెనాలి, ఆగస్టు 16 — గుంటూరుజిల్లా ఇరిగేషను అడ్వయిజరీబోర్డుకు దిగువపేర్కొన్నవారు కొత్తగా సభ్యులుగా నియమింపబడినారు.

శ్రీయుతులు పుతుంబాక శ్రీరాములు(యం యల్. ఏ) బి. వి. శివయ్య, (ఎం ఎల్. ఏ) వెలగపూడి సుబ్బారావు. (అడ్వొకేట్ బాపట్ల), దావలి శ్రీ కృష్ణయ్య (అడ్వొకేట్, రేపల్లె) తె మరియన్న (ముట్లూరు) శ్రీ తెల్లం హనుమయ్య (పెదగంజాం) గార్లు పీరుగాక కృష్ణా వెస్టరన్ డివిజన్, రొంపేరు సెంట్రల్ డివిజన్ ఇ. జనీర్లు, గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖాధికార్లు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వుండగలరు.

ఈ బోర్డు ప్రథమ సమావేశం అధ్యక్ష, కార్యదర్శుల నెన్నుకొనడానికై గత 16 వ తేదీ తెనాలిలో సమావేశమై కోరంలేనందువ 30 వ తేదీ మధ్యాహ్నం 2-30 గంటలకు సమావేశం వాయిదా వేసుకొన్నారు.

ఈ అడ్వయిజరీబోర్డుకు శ్రీ పుతుంబాక శ్రీరాములుగారు అధ్యక్షులుగాను, కృష్ణావెస్టరన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కార్యదర్శులుగాను పనిచేసి వున్నారు.

పెదకొండూరు కాల్వక్రింద రైతుల ఇక్కట్లు

తెనాలి తాలూకా పెదకొండూరు కాల్వ క్రింద గల కొండూరు, గొడవర్రు మున్నగు గ్రామాలవారు ఆగస్టుమాసం వచ్చిననూ యింతవరకు వారి పొలాలకు నీటి వసరు లభించలేదని, రైతులు నష్టపడుచున్నవని శ్రీ పుతుంబాక శ్రీరాములుగారి ఆధ్వర్యమున కృష్ణావెస్టరన్ డివిజన్ ఇంజనీరుపద్దకు రాయబారంగావచ్చి విన్నవించుకొన్నారు ఇంజనీరు త్వరలో ఆ భూములకు నీటి సారుదలకై ఏర్పాట్లు చేయుటానికి వుత్తర్వులు పంపెదమని చెప్పినట్లు తెలుస్తున్నది. (స్వ. వి.)

కర్నూలులో "కన్యాశుల్కం" చిత్ర ప్రదర్శన

కర్నూలు, ఆగస్టు 27— నిన్న సాయం కాలం శ్రీ సాయిబాబా టాకీసులో వినోదా వారి "కన్యాశుల్కం" చిత్రం ప్రీవ్యూ యివ్వబడింది.

ప్రత్యేకంగా ఆహ్వానించబడిన ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డి, విద్యుచ్ఛక్తిశాఖా మంత్రి శ్రీ బి. లచ్చన్న, సర్వీసు కమిషన్ అధ్యక్షులు శ్రీ సి. వివేకానంద మూర్తి, కమిషన్‌లోని యితర సభ్యులు, చీఫ్ సెక్రటరీ శ్రీ ఓ. పుల్లారెడ్డిగార్లు, తదితర ఉద్యోగులు చిత్రాన్ని చూసి ఆనందించారు.

ఇండియా ప్రభుత్వం సౌకా వాణిజ్య శాఖ డైరెక్టర్-జనరల్ బి ఆర్. పటేల్ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా నియమించబడినారు.

యాత్రికులకు మార్గదర్శులు

మద్రాసులో శిక్షణ తరగతుల ఏర్పాటు

మద్రాసు, ఆగస్టు 28 — యాత్రికులకు మార్గదర్శులుగా పనిచేసేవారికి మద్రాసు నగరంలోని ప్రాంతీయ యాత్రిక వ్యవహారాల కార్యాలయంవారు అక్టోబరు 17 నుంచి శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. యాత్రికులు దర్శించే స్థలాలయొక్క సాంస్కృతిక సంప్రదాయాలను గురించి యాత్రికులకు విశేషంగా తెలియజేయడానికి గాను దేనిమిత్తం యీ కోర్సు ఏర్పాటు చేయబడుతున్నది. ఇందుకోసం ఆయా విషయాలను యాత్రిక మార్గదర్శులకు తెలియచెప్పేందుకు 25 ప్రసంగాలు ఏర్పాటు చేయబడుతాయి శిక్షణకాలం మూడు నెలలు.

యాత్రిక ఉద్యమానికి సంబంధించిన విషయాలు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, పురాణాలు, నిర్వహణ వ్యవహారాలు, సమాజ వికాస కార్యక్రమాలు, ప్రజల పండుగలు, ఆచార వ్యవహారాలు, భారతీయ పురావస్తు సంపద వాస్తుశిల్పం, నృత్యం, చిత్రలేఖనం మొదలైన విషయాలలో ఆ ప్రసంగాలు ఏర్పాటు చేయబడుతాయి. దక్షిణ భారత శిల్ప శాస్త్రానికి అత్యధిక ప్రాధాన్యం యివ్వబడుతుంది. ప్రముఖ యాత్రా కేంద్రాలైన మహాబలిపురం-మొదలైన చోట్ల వారికి ప్రత్యక్ష శిక్షణ కూడా యివ్వబడుతుంది.

శిక్షణ కోర్సు పూర్తయిన తర్వాత ఒక పరీక్ష ఏర్పాటు చేయబడుతుంది. అందులో ఉత్తీర్ణులైనవారికి యోగ్యతా పత్రాలు యివ్వబడుతాయి. ప్రస్తుతానికి యీ కోర్సుకు 15 మంది అభ్యర్థులను తీసుకొంటారు. శిక్షణ రుసుము క్రింద 15 రూపాయలు, పరీక్షరుసుము క్రింద 5 రూపాయలు ఒక్కొక్క అభ్యర్థి చెల్లించాలి.

మద్రాసులో శిక్షణపొందే కాలంలో నివసించడానికి, ప్రయాణపు ఖర్చులు అభ్యర్థులే భరించాలి. మద్రాసునగరం బయట నివసిస్తూ, దక్షిణ భారతదేశంలోని వివిధ యాత్రిక కేంద్రాలలో పనిచేయడానికి యిష్టపడేవారి దరఖాస్తులు ప్రత్యేకంగా పరిశీలించబడతాయి.

భారత సంస్కృతీ సంప్రదాయాలతో పరిచయమున్న స్త్రీ, పురుషులకు సహాయ పడే విధంగా నిలబడు ఏర్పాటు చేయబడింది. దరఖాస్తులు 1955 సెప్టెంబరు 10 వ తేదీలోగా "రీజనల్ టూరిస్టు ఆఫీసరు" 35, మౌంట్ రోడ్డు, మద్రాసు—2"కు పంపాలి. ఆ దరఖాస్తులలో పుట్టిన తేదీ, విద్యా యోగ్యతలు కళాశాల విద్యలో తమ అభిమాన ప్రాశ్య విషయాలు, యాత్రానుభవం, వివిధ భాషలలో పరిచయం, ప్రస్తుత వృత్తి వివరాలు తెలియచేయాలి. ఏదైనా ఒక చోట యిదివరకే పూర్తికాలం ఉద్యోగం (హోల్ టైమ్‌జాబ్)లో వున్న వారిని ఈ కోర్సులో చేర్చుకోరు.

మద్రాసు ప్రణాళిక

అసెంబ్లీ ఆమోదం

మద్రాసు, ఆగస్టు 27—మద్రాసు అసెంబ్లీ నేడు ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన ద్వితీయ ప్రణాళిక చిత్తును ఆమోదించిన అనంతరం 29 వ తేదీదాకా వాయిదాపడింది.

శ్రీ కృష్ణమీనన్

జర్నలిస్టుల సభలో ఉపన్యాసం

మద్రాసు, ఆగస్టు 28 — శ్రీ వి. కె. కృష్ణమీనన్ రేపు సాయంత్రం 6-15 గంటలకు మద్రాసు జర్నలిస్టుల యూనియన్ కార్యాలయంలో ఉపన్యసిస్తారు.

విజయనగరం

పట్టణ కాంగ్రెసు ఎన్నికలు

విజయనగరం, ఆగస్టు 16-విజయనగరం పట్టణ కాంగ్రెస్‌సంఘానికి దిగువ పేర్కొన్న సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు:—

శ్రీయుతులు ఓమ్మి అప్పలస్వామి గారు, సోము పైడిరాజు, తెలగంశెట్టి కృష్ణమూర్తి, గోళా తమ్మయ్యనాయుడు, కడింశెట్టి వెంకట సుబ్బారావు, అంట్యాకుల గోపాలం, తాళ్లబత్తుల వెంకటరాజు, తాడి గురుమూర్తి, గోపికొండయ్య, బుడుము నారాయణమూర్తి, పంతుల ఉమామహేశ్వరరావు, శ్రీమతి మళ్ల రమణమ్మ, వి. యస్. రత్నస్వామి, పిళ్లా రంగనాయకులు, కానుకుర్తి ప్రసాదరావు, ఉపాధ్యాయుల సోమేశం, యం. వి. యస్. ఆచారి, రొంగలి పద్మనాభం, పెద్దా శ్రీరామమూర్తి, జయంతి లక్ష్మీనరసింహం, నారాయణ, విశ్వనాథం, నారాయణం రామారావు, వసుమర్తి సుబ్బారావు, వసుమర్తి వెంకటరెడ్డి, వసుమర్తి వెంకటసుబ్బారావు, ముట్లు సెంటయ్య, గోపాలశర్మ, అక్కరాజు వెంకటరావుగార్లు 28 మంది.

జిల్లా కాంగ్రెస్‌కు విజయనగరం ప్రతినిధులు

శ్రీ డి. గణపతిరావు, శ్రీ యస్. వి సంజీవరావు, చెన్నా సత్యనారాయణ, శె యసి. యస్. పట్నాయిక్, నారాయణం, మల్లికార్జునరావు, నారాయణం సూర్యారావు, నారాయణం సీతారామయ్యశెట్టిగార్లు విజయనగరంనుంచి జిల్లా కాంగ్రెస్‌కు ఎన్నుకోబడ్డారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 27—పార్లమెంటు సభ్యుడు శ్రీ శ్యామానంద సాహే నాయకత్వాన కో-ఆపరేటివ్ ఇన్స్యూరెన్స్ సొసైటీల ప్రతినిధుల రాయబారవర్గం నేడు ఇండియా ప్రభుత్వం రెవిన్యూశాఖ మంత్రిని కలుసుకొని కో-ఆపరేటివ్ ఇన్స్యూరర్స్ ఎదుర్కొనవలసి వస్తున్న కష్టాలను వివరించారు.

"వెనుకబడిన" పదాన్ని త్వరలో విడనాడాలి

ఆంధ్రరాష్ట్ర భట్టరాజ మహాసభలో మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారి ఉద్బోధ

సర్వదా ప్రభుత్వ సహాయానికి ఎదురుచూడటం తగదని హితబోధ

రాజమండ్రి, ఆగస్టు 25 — ఎల్లకాలం వెనుకబడిన జాతులగుని ప్రభుత్వ సహాయము నపేక్షించరాదు, త్వరలో "వెనుకబడిన" అనే పదం తీసివేసి, స్వయం కృషితో ముందడుగు వేయాలి" అని రెవిన్యూమంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు 23, 24 తేదీలలో ఇక్కడ జరిగిన ఆంధ్ర రాష్ట్ర భట్టరాజ మహాసభకు ప్రారంభోత్సవం చేస్తూ హితవు చెప్పారు.

మహాసభ విక్రమహాలులో శ్రీ యం. వి. మూర్తిరాజుగారి అధ్యక్షతను జరిగింది. ఈ సభలో పాల్గొనుటకు ఆంధ్రదేశం నలుమూలలనుంచేగాక మైసూరు, హైదరాబాదు రాష్ట్రాల నుంచి గూడా సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

మహాసభను ప్రారంభించుటకు వచ్చిన రెవిన్యూమంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారికి అధ్యక్షులు శ్రీ యం. వి. మూర్తిరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీ చక్రాల తిరుపతిరాజు, కోశాధికారి శ్రీ గాదిరాజు కోటంరాజు గార్లు పూలమాలలు వేసి ఆహ్వానించారు.

శ్రీయుతులు కె. వెంకట్రాజు, ఇళ్ల రామచంద్రరాజు, లోలబట్టు శివరామకృష్ణరాజు యం. సత్యనారాయణరాజు, నందూరి వెంకటస్వామిరాజుగార్లు మంత్రి కార్యదీక్షను, దేశభక్తిని ప్రశంసిస్తూ పద్యాలు చదివారు.

అధ్యక్షులు శ్రీ యం. వి. మూర్తిరాజు గారు భట్టరాజ సంఘం తరపున మంత్రికి సన్మానపత్రం చదివి సమర్పించారు. దానిలో ఇలా తెలియపరచారు:

"పశ్చిమ గోదావరిజిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలో ఆరుళ్ళ అను గ్రామం కిలదు కవులను, గాయకులను, పండితులను పోషించుటకు, నీదభట్టరాజ విద్యార్థులకు విద్య చెప్పించుటకు తల్లిదండ్రులు లేని అనాథులకు శరణ్య మొసంగుటకు, అతిథి అభ్యాగతులను సత్కరించుటకు, భాషాసేవ చేసేవారికి తగిన ప్రోత్సాహ మొసంగుటకును భట్టరాజ సంఘానికి పూర్వ మెన్నడో 150 యకరముల భూమి ధర్మమివ్వబడింది. అనేక సంవత్సరాలుగా సదరు భూమి ఆరుళ్ళ సాముదాయ ధర్మాదాయం అని పిలువబడుచు, ధర్మకార్యములకు వుపయోగించడుచూ వచ్చినది.

"దురదృష్టవశాత్తు స్వార్థపరులైన కొందరు వ్యక్తులు ఆ సాముదాయ ధర్మాదాయ భూమిని దీర్ఘ కాలకౌల్ల విక్రయాదులచేయగా న్యాయస్థానాలలో దావాలు జరిగి, విచారణలు పలిపి న్యాయాధిపతులచే ధర్మాదాయములని తీర్పులీయబడియున్నవి. ఈ భూముల విషయంలో జరుగుచున్న అన్యాయములను దేవాదాయ ధర్మాదాయ శాఖవారి దృష్టికి తీసుకొనిరాగా న్యాయంగా విచారించి ప్రభుత్వంవారికి రిపోర్టు పంపివున్నారు. ధర్మాదాయ మంత్రులయిన తాము యిందునుగూర్చి సావధానంగా పరిశీలించి, మా భట్టరాజ సంఘమునకు మహోపకార మొనర్తురని విశ్వసించుచున్నాము.

"దీని విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను, ట్రస్టీలను నియమించి, డిపార్టుమెంటు ద్వారా ఆరుళ్ళ సాముదాయ ధర్మాదాయమును వశపరచుకొని పదరు భూములమీద సాలీనా వచ్చు నికరాదాయమును మా రిజిస్టర్డు సంఘం ద్వారా సంఘీయుల కందరికిని వుపయోగపడేటట్లు అచిరకాలంలోనే వుత్తరువు కొసంగ వేడుచున్నాము.

"అర్థజీతములైనా చెల్లించుకోలేని ఆర్థికదుస్థితిలో ఎవరైనావుంటే వారు మా భట్టరాజులేయని పవినయంగా విన్నవించుకొనుచున్నాము. జీర్ణ దేవాలయములను పునరుద్ధరింప కంకణం గట్టినట్లే అర్థజీతములను కూడా రద్దుపరచి సంపూర్ణ వుచిత విద్యాసౌకర్యాలను మా సంఘీయుల కొసంగునట్లు తాము తోడ్పడవలసిందిగా అర్థిస్తున్నాము."

వతను ప్రారంభిస్తూ, సన్మానపత్రానికి సమాధానంచెబుతూ మంత్రి శ్రీ చంద్రమౌళి గారు ఇలా తెలియజేశారు:—

"నాకు సంకుచితత్వంగల సంఘాలంటే గిట్టదు. అందరం భారతీయులమనే విశ్వాసంతోనే వుండాలి. అయినా మీ సంఘంలో నాకు బాల్యస్నేహితు లుండుటవల్లను, మీలో చాలామంది విద్వాంసులు, కవులు వివిధ కళావేత్తలు వుండడంవల్ల నే నాకష్టింపబడి ఇచటికి వచ్చాను. పాశ్చాత్యభావదాస్యాన్ని పోనాడి ప్రతి ఒక్కరిలోను భారతీయాత్మ వెలుగొందేటట్టు మనం ప్రయత్నించి ఆయాసంఘాలకున్న చిక్కులను తొలగించుకుంటూ, దేశాభివృద్ధికి మన మందరం తోడ్పడాలి. ప్రత్యేకంగా మీ సంఘానికి సంబంధించిన ఆరుళ్ళగ్రామం భూమితగాదా విషయం మీ అధ్యక్షులు మూర్తిరాజుగారు నాకు బాల్య స్నేహితులై యుండి గూడా ఇంతవరకు నా దృష్టికి తీసుకురాలేదు ఈ విషయంలో మీ కోరిక న్యాయమైనంత వరకు నేను పూర్తి సహాయం చేస్తాను.

"మీ సంఘములను వెనుకబడిన జాతులలో చేర్చి ప్రభుత్వం యధోచితంగా సహాయపడుచునే వున్నది. ఎల్లకాలం మీరు వెనుకబడిన జాతులమని ప్రభుత్వ సహాయానికి చేయిచూపుట న్యాయంకాదు.

"వెనుకబడిన" పదం తీసివేసి స్వయం కృషితో మీరు ముందడుగువేసి మీ సంఘం వారు సర్వవిధాల అభివృద్ధి గాంచెదరని కోరుతున్నాను"

ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలకు ఆసిసెంటు రీజనల్ కమిషనరు శ్రీ తులా బందుల నాగేశ్వరరావు గారు వుపన్యసిస్తూ ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో వెనుకబడివున్న 34 జాతులకు ఇండ్ల స్థలాలు, వ్యవసాయం చేసుకొనుటకు భూములు యిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నవని, "వెనుకబడిన" అనేమన స్వత్వం, త్వరలోనే అంతరించిన గాని దేశం పురోగమించదని తెలియజేశారు.

మహాసభ జయప్రదంగా జరుగవలెనని కోరుతూ, హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు జె. వి. నరసింగరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు మొదలగు ప్రముఖులు పంపిన సందేశాలను, ప్రధాన కార్యదర్శి చక్రాల తిరుపతిరాజుగారు చదివారు.

కోశాధిపతి డాక్టర్ గాదిరాజు కోటంరాజు గారు ఆడిట్ రిపోరును, కార్యదర్శి చక్రాల తిరుపతిరాజుగారు తమ కార్యదర్శి నివేదికను చదివారు.

తరువాత శ్రీయుతులు యం అర్యమూర్తి, అర్యనారాయణశర్మ (మైసూరు), ఓరము నాదరాజు (హైదరాబాద్), కోలా హలం అప్పలరాజు, వై. కె. వరదరాజులు, ఇళ్ల రామచంద్రరాజు మొదలగు సంఘ ప్రముఖులు సంఘాభివృద్ధికి అనువైన మార్గాలను గూర్చి వుపన్యసించారు.

మహాసభలో క్రింది తీర్మానాలు ఆమోదించబడినవి.

ప్రస్తుతం గోవా ప్రభుత్వం జరుపుతున్న హింసాకాండను నిరసిస్తూ, భారతీయులుజరుపుతున్న సత్యాగ్రహాన్ని అభినందిస్తూ తీర్మానించారు.

ఆంధ్రరాష్ట్ర వెనుకబడిన జాతుల సంఘాలతో అన్ని విధాల సహకరిస్తూ ఈ సంఘాన్ని బలపర్చుకోవాలి.

భారత, ఆంధ్ర ప్రభుత్వాల ఆదర్శాలకు ఎల్లప్పుడు అనుగుణంగా ప్రవర్తిస్తూ సర్వవిధాలా వారి సహకారాన్ని ఆర్జించాలి.

ఆచార్య వినోబా భావేగారు ఆంధ్రరాష్ట్రంలో భూదానోద్యమంలో సంపాదించిన భూములో కొంత భాగాన్ని భట్టరాజ సంఘీయులకు యిప్పించాలి.

దక్షిణ భారత భట్టరాజ సంఘాన్ని స్థాపిస్తూ దానికి యం. అర్యమూర్తిని (బెంగుళూరు) అధ్యక్షులుగాను యం. వి. మూర్తిరాజుగారిని (తణుకు) వుపాధ్యక్షులుగాను, బా. రఘునాథరాజుగారిని (హైదరాబాదు) ప్రధాన కార్యదర్శిగాను నియమిస్తూ తీర్మానించారు.

నూతన సంవత్సరానికి దిగువ పేర్కొన్న సభ్యులతో కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు.

ఎం. వి. మూర్తిరాజు (అధ్యక్షుడు), కోలాహలం అప్పలరాజు (ఉపాధ్యక్షుడు) నిడదవోలు సత్యనారాయణరాజు (ప్రధాన కార్యదర్శి), చక్రాల తిరుపతిరాజు (సహాయ కార్యదర్శి), గాదిరాజు రామకృష్ణరాజు, యస్. వెంకట్రాజుగారు మరి 17 మంది సభ్యులు.

అధ్యక్షులు తమ అంత్యోపన్యాసంలో కుల మతవర్గ భేదాలకు అతీతులుగా ఈ సంఘీయులు ప్రవర్తించాలనీ, వారంతా భారతీయులమనే దృక్పథంతోనే నడుచుకోవాలని హెచ్చరించారు.

చక్రాల తిరుపతిరాజుగారి వందన సమర్పణతో సభ జయప్రదంగా ముగిసింది.

హరిజన హాస్టల్సు

మరి 15 ప్రారంభించడానికి ఆంధ్ర ప్రభుత్వ నిర్ణయం

కర్నూలు, ఆగస్టు 27—ఆంధ్ర ప్రభుత్వం హరిజనులకు, వెనుకబడిన తరగతులకుగాను 45 వేల రూపాయల ఖర్చుతో 15 హాస్టల్సుమ ప్రారంభించడానికి నిర్ణయించింది.

సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు నేడీ విషయాన్ని పత్రికా విలేకరులకు తెలియజేస్తూ, ఇలాంటివి మొత్తం 75 హాస్టల్సును ప్రారంభించడానికి 50 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసివున్నదని కూడా అన్నారు. ప్రస్తుతానికి హరిజన హాస్టల్సు లేని కింది తాలూకాలలో ఈ 15 హాస్టల్సును ప్రారంభిస్తారు. ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, పాలూరు, బొబ్బిలి, పాలకొండ (శ్రీకాకుళం జిల్లా) నక్కపల్లి (విశాఖపట్టణంజిల్లా), కాళహస్తి, పుత్తూరు చంద్రగిరి, పుంగనూరు, తిరుత్తని (చిత్తూరుజిల్లా) జమ్మలమడుగు (కడపజిల్లా.)

శ్రీ తాలూకాలలో ప్రారంభించే హాస్టల్సులో నూటికి 90 మంది హరిజనులు, మిగిలిన పది మంది వెనుకబడిన తరగతుల వారు వుండగలరని కూడా మంత్రి శ్రీ లచ్చన్న గారు వివరించారు. వీటిని ప్రభుత్వమే నిర్వహించడం కాని, లేదా ప్రభుత్వం సబ్సిడీ యివ్వడంగాని జరుగుతుందని వివరించారు.

ఈ మధ్యనే రాష్ట్రంలోని 24 ప్రయివేటు హాస్టల్సును ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి పాఠకులకు విదితమే. ఈ ఏడాది యింకా కొన్ని హాస్టల్సును స్వాధీనం చేసుకొనాలనే యోచన లేదు

మధ్యప్రదేశ్ లోని 11 జిల్లాలలోని గల నాగరికత విషయాల జీతాలు, ఉద్యోగ సౌకర్యాలు మున్నగువాటి విషయమై తిరుగు యివ్వడానికి గాను వారి... పెద్ద విచారణ సంఘాన్ని ప్రభుత్వం నియమించింది.

తుంగభద్ర ఎగువ కాల్వ

ఆంధ్ర-మైసూరు ప్రతినిధులమధ్య వచ్చేనెలలో చర్చలు

కర్నూలు, ఆగస్టు 27— తుంగభద్ర ప్రాజెక్టు సమస్యలపై చర్చకు వచ్చే నెలలో ఆంధ్ర, మైసూరు ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య సమావేశం జరిగినప్పుడు, తుంగభద్ర ఎగువకాల్వకు సంబంధించిన విషయాలను కూడా ఆంధ్ర ప్రతినిధులు చర్చకు పెట్టవచ్చునని తెలుస్తున్నది.

ఆంధ్ర, మైసూరు ప్రభుత్వాలు ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు తుంగభద్ర ఎగువ కాల్వ నిర్మాణానికి ఇండియా ప్రభుత్వం తన సంసిద్ధతను ప్రకటించనున్నదని ఈ సందర్భంలో చెప్పబడుతున్నది.

తుంగభద్ర నీటిని, విద్యుచ్ఛక్తిని ఆంధ్ర, మైసూరు ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడానికి సంబంధించిన సమస్యలు ఈ సమావేశంలో ప్రధాన చర్చనీయాంశాలుగా వున్నవి 80,40 నిష్పత్తిలో ఈ పంపిణీ జరగాలని యిదివరలోనే తాత్కాలికంగా ఒక ఒడంబడిక జరిగివుండి కూడా.

తుంగభద్రబోర్డు చెయిర్మన్ శ్రీ బి. కె. గోఖలే నేటి ఉదయం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ తుంగభద్ర ప్రాజెక్టులో మంజూరు జరిగిన భాగానికి మాత్రమే తుంగభద్ర బోర్డు బాధ్యత వహిస్తుందని, తుంగభద్ర ఎగువకాల్వ సమస్యకు తన బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎగువకాల్వ సమస్యను గురించి ఆంధ్ర-మైసూరు ప్రభుత్వాలు, ప్లానింగ్ కమిషన్, ఇండియా ప్రభుత్వం తగు నిర్ణయానికి రావలసివుంటుందని కూడా అన్నారు.

తుంగభద్ర దిగువ కాల్వకు ఈమధ్య పడిన గండ్లను గురించి ప్రస్తావిస్తూ, కాల్వకు 96.99 మైలులో గండ్లుపడినవని, వీటిని గట్లు ఎత్తున కాకపోయినా, పూడ్చి వేయడం మాత్రం జరిగిందని, ఆయకట్టులోని పంటలకు కావలసిన నీటి సప్లయి మామూలుగా జరుగుతున్నదని చెప్పారు. వర్షాకాలం తరువాత కాల్వ గట్లను బలపరచే ప్రయత్నాలు జరగగలవని తెలియజేశారు.

తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాగనే, అక్కడ వినియోగించిన యంత్రాలు తదితర సామానులు వగైరాలు, నందికొండ వంటి ప్రాజెక్టుల నిందికొండవంటి ప్రాజెక్టుల నిర్మాణానికి అందుబాటు చేయకూడదా? అన్న ప్రశ్నకు శ్రీ గోఖలే సమాధానం చెబుతూ, మిగిలివున్న యంత్రాలను, సామానులను అందుకు సంబంధించిన, అమలులో వున్న నిబంధనల ప్రకారం విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు తుంగభద్ర ప్రాజెక్టు పనులు పూర్తికాగానే, అక్కడ పని చేసినవారు, అక్కడ వినియోగింపబడిన యంత్రాలు, సామానులు వగైరాలు యితర ప్రాజెక్టులకు అందుబాటు కాగలవని కూడా సూచించారు.

తుంగభద్ర బోర్డు చెయిర్మన్, సభ్యులు కూడా నేడు ఆంధ్ర గవర్నరును, ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ బోర్డు ఈ దఫా సమావేశం నవంబరు 3 నుంచి 5వ తేదీవరకు నందికొండ ఆనకట్టవద్ద జరుగుతుంది.

కృష్ణలో లాంచి ప్రమాదం

దర్యాప్తు జరిపించాలని విజయవాడ కౌన్సిల్ అభ్యర్థన

విజయవాడ, ఆగస్టు 28 —విజయవాడ మునిసిపల్ కౌన్సిల్ నిన్నసాయంత్రం సమావేశమై ఆగస్టు 24 వ తేదీన కృష్ణలో సంభవించిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, తీర్మానించి, వారి గౌరవార్థం పది నిమిషాలసేపు సభ విరమించబడింది.

ప్రమాదకారణం గురించి దర్యాప్తు జరిపించవలసిందిగా ఆంధ్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానంకూడా చేయబడింది మొత్తం తొమ్మండుగురు కనుపించడంలేదు వీరు మునిగిపోయి వుంటారని తలంచబడుతున్నది. 23 మంది రక్షించబడినట్లు అధికారుల అంచనాలలో తేలింది

సంగీత నాటక ఎకాడెమీ

కేంద్ర సంఘానికి సభ్యుల నియామకం

న్యూఢిల్లీ, ఆగస్టు 27—సంగీత నాటక ఎకాడెమీ కేంద్ర సంఘానికి ప్రభుత్వం ఆమోదించిన సంస్థలనుండి 14 మంది ప్రతినిధులు సభ్యులుగా నియమించబడినట్లు నేడు ప్రకటించబడింది.

హిందూస్థానీ సంగీతం:—శ్రీయుతులు బి ఆర్. దేవధర్ (బొంబాయి), ఓంకారనాథ్ ఠాకుర్ (బనారెస్), బసంత్‌రావ్ రాజోపాధ్యాయ (బొంబాయి).

కర్నాటక సంగీతం:-శ్రీమతి జి చెన్నమ్మ (బెంగుళూరు), శ్రీ ఆర్. చంద్రశేఖరయ్య (మైసూరు).

నృత్యం:-శ్రీ హరి ఉప్పల (పాట్నా), శ్రీమతి రుక్మిణీ అరండేల్ (ఎం. పి. మద్రాసు).

నాటకం:—శ్రీయుతులు పి ఎస్. పప్పె (న్యూఢిల్లీ), బండారు కనకలింగేశ్వరరావు (ఏలూరు—ఆంధ్ర), డా. కుర్ జయదేవ్ సంగ్ (లక్ష్మీపూర్ ఖేర్-యు పి), ప్రొఫెసర్ పి సాంబమూర్తి (మద్రాసు), డాక్టర్ వి రాఘవన్ (మద్రాసు), ఎస్. ఎస్. బోదాస్ (కాన్పూర్), శ్రీమతి ఎంద్రా వాసినిదేవి.

మూసాని తోటలలో సమ్మె చేస్తున్న కార్మికులలో పోలీసులతో సహా 33 మంది శనివారం నాటికి అరెస్టు గావించబడినారు.

కార్మికులకు సౌకర్యాలు

మంచి పెట్టుబడి కాగలదని హైదరాబాద్‌లో హోం మంత్రి పండిట్ పంత్ హితబోధ

హైదరాబాద్, ఆగస్టు 27— ఇండియా హోంశాఖా మంత్రి పండిట్ గోవిందవల్లభ్ పంత్ సనత్ నగర్ కార్మికుల కాలనీకి ప్రారంభోత్సవం జరుపుతూ, కార్మికుల సౌకర్యంకోసం పెట్టే ఖర్చు పెట్టుబడివంటిదని, సౌకర్యాలు కలిగించడంవల్ల పరిశ్రమలలో ఉత్పత్తి, సమర్థత పెరుగుతాయని అన్నారు. పరిశ్రమల యజమానులు ఎవరి కాయకష్టంతో అయితే ఐశ్వర్యవంతు లవుతున్నారో, వారి అవసరాలపట్ల శ్రద్ధ చూపడం వారి (యజమానుల) విధ్యుక్త ధర్మమని పంత్ హెచ్చరించారు.

సనత్ నగర్ కాలనీ పరిశ్రమల కార్మికులకోసం 35 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించబడింది.

ఈ కాలనీలో ఒంటిగది ఇళ్లు 1,220 రెండు గదుల ఇళ్లు 40 వున్నాయి.

పండిట్ పంత్ ఇంకా ఇలా అన్నారు:—

"ఆరోగ్యవంతులైన కార్మికులు పరిశ్రమలకు పెట్టనికోటవంటివారు. దానివల్ల పరిశ్రమల ఉత్పత్తి శక్తికూడా ఎక్కువవుతుంది కార్మికుల గృహవసతికోసం ఖర్చుపెట్టడంలో జంకవద్దని యజమానులను కోరుతున్నాను.

అన్ని సౌకర్యాలు కలిగి, ఆరోగ్యంగా వుండే ఇళ్ళు నెలకొల్పడం. అవసరమని కోరుతున్నాను. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం గృహనిర్మాణ పథకాలకు కావలసినంత డబ్బు మంజూరు చేయగలదు కాని ఇంతమాత్రాన గృహసమస్య తీరదు కాగా, యజమానులు, ప్రజలు మంచి ఇళ్ల అవసరాన్ని గుర్తించి, వాటిని నిర్మించి ప్రభుత్వం కొనసాగిస్తున్న కార్యక్రమానికి తోడ్పడాలని కోరుతున్నాను.

"ఇక మునిసిపల్ కమిటీలు, ఇతర పౌరసంస్థల సంగతి. నగరాలను, పట్టణాలను పరిశుభ్రంగా పెడుతున్న ఊడ్చు పనివారు తాము మాత్రం మురికి పేటలలో నివసిస్తున్నారు మునిసిపాలిటీలు దురదృష్టవంతులకు తగు గృహవసతి కల్పించి వారి పిల్లలన్నీ పరిశుభ్రమైన వాతావరణంలో పెరిగేటట్లు చూడాలి. వెనుకబడిన తరగతులవారు అభ్యుదయం పొందడానికి తగు అవకాశాలు కల్పించి, వారు స్వయం కృషితో అభివృద్ధి పొందిన సోషలిస్టు పద్ధతిని సమాజంలో అందరితోపాటు జీవిత సుఖం అనుభవించాలని ప్రభుత్వం యిష్టం."

ఈ సమావేశానికి స్థానిక స్వపరిపాలన శాఖా మంత్రి శ్రీ గోపాలరావ్ ఎక్‌బోటే అధ్యక్షత వహించారు.

ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావు గారు వందన సమర్పణ చేశారు.

అగ్గిపెట్టెల కార్ఖానాకు ప్రారంభోత్సవం

పండిట్ పంత్ నేడు ఆసఫ్‌నగర్‌లో కో-ఆపరేటివ్ మ్యాచ్‌ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం జరుపుతూ, ఇతోధికంగా కుటీర పరిశ్రమలను వీలైతే సహకార పద్ధతిని నెలకొల్పవలసిన ఆవశ్యకతను గూర్చి నొక్కి వక్కాణించారు. కుటీర పరిశ్రమల ద్వారా లక్షలాది కార్మికులకు వృత్తులు కలుగగలవని అన్నారు.

ఈ కార్ఖానా సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యాన స్థాపించబడింది. రాష్ట్రంలోని మధ్యతరగతివారికి వృత్తులు కల్పించడంకోసం స్థాపించబడుతున్న కార్ఖానాలలో మొదటిది. మాజీ సైనికుల స్త్రీల సహాయం కోసం ఈ ఫ్యాక్టరీ స్థాపించబడింది.

తక్కిన రెండు కార్ఖానాలు త్వరలో నెలకొల్పబట్టు వెల్ఫేర్ బోర్డు చెయిర్మన్ శ్రీమతి దుర్గాబాయిగారితో సంప్రతించాలని పండిట్ పంత్‌ను ఆర్థిక మంత్రి శ్రీ వినాయకరావ్ విద్యాలంకార్, ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగార్లు కోరారు.

చేతిపనులకు డిజైన్లు

అమెరికా ఆలోచన

వాషింగ్టన్, ఆగస్టు 25—అంతర్జాతీయ సహకార నిర్వహణ సంస్థవారు ఇటీవల ప్రారంభించిన ఒక నూతన కార్యక్రమం కారణంగా ఇండియా జోర్డాన్, లెబనాన్, టర్కీ, ఇజ్రాయల్ దేశాలలోని వృత్తిపనివారికి, చిన్నచిన్న ఫ్యాక్టరీలకు తాము ఉత్పత్తిచేసే వస్తువుల అమ్మకం ఎక్కువ అయ్యేవిధంగా మంచి మంచి డిజైనులు రూపొందించే విషయంలో నిపుణుల సలహాలు లభించనున్నాయి.

అమెరికాలో డిజైనులు తయారుచేసే పారిశ్రామిక సంస్థలతో కాంట్రాక్టులు ప్రాసుకోబడ్తాయనీ, ఈ సంస్థలు పారిశ్రామికంగా అభివృద్ధిచెందుతున్న మొత్తం ఎనిమిది దేశాలలో పారిశ్రామిక వస్తువుల డిజైనులు తయారు విషయంలోను, మార్కెటింగ్ విషయంలోను సహాయపడతాయని అంతర్జాతీయ సహకార నిర్వహణ సంస్థవారు ప్రకటించారు.

ఇలా సహాయం పొందనున్న దేశాలన్నీ రగ్గులు తయారుచేయడం, నేతనేయడం, కుమ్మరిపని, తోలువస్తువులు, కొయ్యసామానులు, లోహపాత్రలు తయారుచేయడంలో సంప్రదాయ సిద్ధమైన నైపుణ్యం విశేషంగా కలవి. స్వదేశంలోను, విదేశాలలోను కూడా వీరి వస్తువులకు విస్తృతంగా మార్కెట్టు లభించేవిధంగా వీరి ఎగితనం పెంపొందే టట్లు నూతన పోకడలు అన్వేషించవలసిందని అమెరికాలో డిజైనులు తయారుచేయుటంలో నిపుణులైన వారిని అంతర్జాతీయ సహకార సంస్థవారు కోరారు

ఉత్పత్తి ఎక్కువకావడానికిగాను పరికరాల విషయంలోను, పనిచేసే పద్ధతుల విషయంలోను, ఆర్థిక విషయాలలోను, ఎగుమతి పద్ధతుల విషయంలోను, మార్కెటింగ్ పద్ధతుల విషయంలోను సలహాలివ్వడం కూడా అంతర్జాతీయ సహకార నిర్వహణసంస్థవారు కొత్తగా తలపెట్టిన కార్యక్రమంలో ఒక భాగం.

ఆంధ్రరాష్ట్ర విజయంలో ఉద్యోగుల బాధ్యత

సేవా వారోత్సవంలో మంత్రి శ్రీ సంజీవయ్యగారి హితవు

కర్నూలు, ఆగస్టు 28 —ఆంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘంవారు జరుపుతున్న సేవా వారోత్సవం ద్వితీయదిన కార్యక్రమానికి నిన్న సాయంకాలం అధ్యక్షత వహించిన సహకారశాఖా మంత్రి శ్రీ డి. సంజీవయ్య గారు ప్రసంగిస్తూ, దేశస్వాతంత్ర్యం ప్రభుత్వోద్యోగుల దృక్పథంలోను మార్పు తెచ్చిందన్నారు కాని, ఉద్యోగులు విటిష్‌వారు రూపొందించిపోయిన పరిపాలన సౌష్ఠవాన్ని రక్షించాలని ఆయన సూచించారు.

పనిలో విలంబన జరుగకుండా చూడాలని, ఆలస్యమంటే ఆ పని కానివనడం వంటిదని, ఆలస్యం హానికరమని, దావాదు నేరంవంటిదని మంత్రి హెచ్చరించారు.

భాషాప్రయుక్తంగా తొలిసారిగా దేశంలో నెలకొన్న ఆంధ్రరాష్ట్రం విజయాన్ని ప్రసాదానికి విరూపించవలసినవారు ప్రభుత్వోద్యోగులేనని, తద్వారా ఇతర భాషావాదుల ఆశను కూడా పూరించవలసినవారు కూడా వారేనని అన్నారు.

ప్లానింగ్‌శాఖ డిప్యూటీ కార్యదర్శి శ్రీ ఎల్. భక్తవత్సలుగారు ప్రసంగించిన మీదట సంఘ కార్యదర్శి శ్రీ కె రామమూర్తిగారి వందన సమర్పణతో వుత్సవం ముగిసింది.

పాల సప్లయి సహకార సంఘాలు

కర్నూలు, గుంటూరు పట్టణాలకు

కర్నూలు, ఆగస్టు 27— ఈ ఏడాదికి కర్నూలు, గుంటూరు మునిసిపల్ ప్రాంతాలలో అమలు జరపడానికి సహకార సంఘాల రిజిస్ట్రారు సమర్పించిన పాల సప్లయి స్కీమును ఆంధ్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

ఈ రెండు బస్తీలలోని పాల సప్లయి సంఘాలు, ప్రతి స్త్రీలోను రోజుకు 300పడుల (మద్రాసు) పాలను సప్లయి చేస్తున్నవి ఇంకా ఎక్కువ సప్లయి కావాలని ఈ బస్తీలలో కోరుతున్నందున, రోజుకు వెయ్యి పడులు చొప్పున ఒక సంవత్సరంపాటు పాల సప్లయిని పెంచాలని ఈ స్కీము ఉద్దేశించబడింది. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చివరకు (1960-61) ఈ సప్లయిని రోజుకు 3,500 పడులకు పెంచాలన్న యోచన కూడా వుంది

ఈ స్కీము ప్రకారం, ఈ బస్తీలకు చుట్టుపట్ల వున్న గ్రామాలలో ప్రతి కో-ఆపరేటివ్ పాలసప్లయి యూనియన్ పదిచొప్పున "ఫీడర్ సొసైటీలు" ప్రారంభిస్తారు. ఇలా ఏర్పాటుచేసిన సొసైటీలకు, యూనియన్‌లకు తగిన పరికరాలు, తగిన సలాలు, భవనాలు సమకూరుస్తారు. ప్రతి కేంద్రానికి ఒక కో-ఆపరేటివ్ సబ్-రిజిస్ట్రారు, ఒక సీనియర్ ఇన్‌స్పెక్టరు ఒక డెయిరీకెమిస్టు, ఒకడెయిరీ అసిస్టెంటును సహకార శాఖవారు నియమిస్తారు ఇలా నియమిస్తున్న సిబ్బందికి సాలీనా 10 వేల రూపాయలవరకు ఖర్చు కాగలదు నీటిలో ప్రారంభ ఖర్చులను మొదటి సంవత్సరంలో పూర్తిగాను, రెండవ సంవత్సరంలో సగం చొప్పున ప్రభుత్వం యిస్తుంది. ఆ తరువాత యూనియనులే ఖర్చును పూర్తిగా భరించగలవు. ప్రతి కేంద్రానికీ శాశ్వత ప్రారంభ ఖర్చు 90 వేల రూపాయలను సగం గ్రాంటుగాను, సగం అప్పుగాను ఆంధ్రప్రభుత్వం మంజూరు చేసింది.

బొంబాయి, ఆగస్టు 27—ఇండియాప్రభుత్వ రక్షణమంత్రి శ్రీ మహావీర్ త్యాగి నేటి సాయంకాలం విమానంలో బ్రిటన్‌కు బయలుదేరి వెళ్ళారు. యూరోపియన్ దేశాలలో రక్షణ ఉత్పత్తుల విధానాన్ని ఆయన తన పర్యటనలో చూసివస్తారు.

బ్రిటన్‌లోవుండగా ఫారన్బరో వద్ద జరిగే బ్రిటిష్ విమానాల విన్యాసాలను చూస్తారు.

ఇండియాప్రభుత్వ డిఫెన్స్‌బోర్డు అధ్యక్షులుగా జర్మనీ, స్విట్జర్లండ్‌లలో రక్షణ విషయాలలో సాంకేతికంగా సాధించబడిన అభివృద్ధిని పరిశీలిస్తారు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల పునర్నిర్మాణ నిర్ణయాన్ని పురస్కరించుకొని విదేశాలలోని నిపుణులను ఇండియాకు గొనివచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తారు.

బళ్లారి ప్రస్తావన ఇక తగదట

మైసూరు కాంగ్రెసు సంఘ తీర్మానం

బెంగుళూరు, ఆగస్టు 28 —బళ్లారి జిల్లా ఆంధ్రరాష్ట్రంలో తిరిగి చేర్చాలని ఇటీవల ప్రారంభమైన ఉద్యమం గురించి మైసూరు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చర్చించి, ఎలాంటి పరిస్థితులలోను ఈ సమస్యను తిరిగి ప్రస్తావించరాదని, మైసూరులో బళ్లారి శాశ్వతంగా వుండిపోవాలని తీర్మానించింది.

ఇక్కడికి 70 మైళ్ళ దూరంలో వున్న సుభగిరిలో జరిగిన ఈ సమావేశానికి శ్రీ యస్. చెన్నయ్య అధ్యక్షత వహించారు

మైసూరు ముఖ్యమంత్రి శ్రీ కె హనుమంతయ్యతో సహా మంత్రులు, అసెంబ్లీ సభ్యులు కూడా హాజరైనారు. కాంగ్రెసువాదులందరూ నిర్మాణయుతమైన కార్యక్రమాలలో పాల్గొని దేశాభివృద్ధికి దోహదమిచ్చే ప్రజాశిబిరాలను అమలు జరపాలని వేరొక తీర్మానంలో అర్థించబడింది.

ప్రధాని నెహ్రూ దిగ్విజయంగా యూరప్‌లో పర్యటించి వచ్చినందుకు హర్షించి, ప్రధాని నెహ్రూ ప్రతిపాదించిన పంచశీలను ఆమోదించింది.

గోవా సత్యాగ్రహోద్యమములో అసువులు బాసిన అమర వీరులకు జోహారు అర్పించింది.

మైసూరు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలో అయిదు స్థానాలు స్త్రీలకు, రెండు స్థానాలు నిమ్నజాతులవారికి, ఒక్కొక్క స్థానం ముస్లిం, క్రైస్తవ మతాలవారికి, మరొక స్థానం నిర్మాణ కార్యక్రమ కార్యకర్తలకు వుండాలని కూడా తీర్మానించబడింది

అపూర్వ కన్నడ కావ్యం

మైక్రోఫిలిం తీయడానికి మైసూరు ప్రభుత్వ నిర్ణయం

బెంగుళూరు, ఆగస్టు 28 —9 వ శతాబ్దిలో కుముదేందు అనే కవి రచించిన "సిరిభూవలయ" అనే కావ్యాన్ని మైసూరు విశ్వవిద్యాలయంవారు మైక్రో ఫిలిం తీస్తారు. ఈ కావ్యం ప్రతిఒకటి కేంద్రప్రభుత్వం విద్యా శాఖకుకూడా పంపబడింది:

ఈ కావ్యంలో అక్షరాలకు మారుగా సంఖ్యలు, చతురస్రాలు వున్నందున, దీనిని సంపాదించి ప్రకటించిన శ్రీ యల్లప్పశాస్త్రి గారు జరిపిన పరిశోధనల మూలంగాను దేశంలోని పండిత లోకానికి ఈ కావ్యంపట్ల కుతూహలం కలిగింది.

ఈ పుస్తకం పుటలు 1,270. దీనిలో ప్రాచీన మత, సంస్కృతి, గణితం, విజ్ఞాన శాస్త్రం మున్నగు వివిధ విషయాలకు సంబంధించిన అపూర్వ విషయా లున్నవని శ్రీ యల్లప్పశాస్త్రిగా రంటున్నారు. ఈ గ్రంథంలోని సంఖ్యలను, సంఖ్యా శాస్త్రానికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనల ప్రకారం లెక్కించి అక్షరాలలోకి మార్చుకుంటే గర్భితంగావున్న 718 భాషలలో కావ్యాలు, 363 మతాలు తెలుసుకోవచ్చునని, తాను సంస్కృత, కన్నడ, తమిళ, తెలుగు కావ్యాలను వేరుగా చదవగలిగానని శ్రీ శాస్త్రి అన్నారు.

ఈ పుస్తకంవల్ల 9 వ శతాబ్ది భారతదరిత్ర సంస్కృతులకు ఎంతవరకు తోడ్పాటు వుండగలదు? దీని ప్రధానాంశా లేమిటి? అనే విషయాలను గురించి వివేచిక సంఘమని కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మైసూరు ప్రభుత్వాన్ని కోరింది. మైసూరు ప్రభుత్వం మైసూరు విశ్వవిద్యాలయంతో ఈ విషయమై సంప్రతింపులు జరుపుతున్నది.

ఈ సందర్భంలో ప్రెసిడెంట్ ప్రసాద్ శ్రీ యల్లప్పశాస్త్రిని ఢిల్లీకి ఆహ్వానించారట.

రాష్ట్ర మెడికల్ మహాసభ

1956 జనవరి మొదటి వారంలో కర్నూలులో

కర్నూలు ఆగస్టు 28 —22 వ ఆంధ్ర రాష్ట్ర మెడికల్ మహాసభ 1956 జనవరి మొదటి వారంలో కర్నూలులో జరుగుతుంది. నిన్న సాయంకాలం డాక్టర్ ఎస్. ఎస్. హుస్సేన్ (డి యం. ఓ) అధ్యక్షతను యిక్కడ జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కర్నూలుశాఖ సమావేశంలో యిందుకు సంబంధించిన తీర్మానం జరిగింది.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రరాష్ట్ర శాఖ అధ్యక్షుడు మేజర్ కె. శర్మాగారు. అనుభవం కలిగిన మెడికల్ పట్టభద్రులను మెడికల్ కాలేజీలలో సహాయకిని ప్రొఫెసర్లుగా నియమించాలని సూచించారు. రాష్ట్ర శాఖ గౌరవ కార్యదర్శి డాక్టర్ జి వి. హనుమంతరావుగారు, అసిస్టెంటు సర్జనుల కేడరులో తగినంత కోటాను తాత్కాలికంగా సర్వీసులో వున్నవారికోసం ప్రత్యేకించాలని కోరారు. కర్నూలు శాఖ గౌరవ కార్యదర్శి డాక్టర్ ఇ. శివానంద రెడ్డి గారి అభివందనాలతో సమావేశం సమాప్తమైనది.

ఆంధ్రా ఎలెక్షన్ ట్రిబ్యునల్

కర్నూలు ఆగస్టు 27—ఆంధ్రా ఎలక్షన్ ట్రిబ్యునల్ (ఏలూరు) సభ్యులుగా శ్రీ ఎ. వి. కృష్ణారావు (రిటైర్డు జిల్లా జడ్జి రాజమండ్రి), శ్రీ యం. సీతారామయ్య (కాకినాడ అడ్వొకేటు) గార్లను ఇండియా ఎలక్షన్ కమిషన్ వారు నియమించారు. పశ్చిమ గోదావరిజిల్లా జడ్జి శ్రీ జి. నాగిరెడ్డిగారు ఈ ట్రిబ్యునల్ చెయిర్మన్‌గా యిదివరకే నియమించబడిన సంగతి పాఠకులకు విదితమే ఆంధ్ర అసెంబ్లీకి ఎన్నికైన ఏడుగురు సభ్యుల ఎన్నికల వివాదాన్ని గురించి ఈ ట్రిబ్యునల్ విచారణ జరుపుతుంది.

[వి]పరీతం లొంగుబాటుకు దక్షిణ సూడాన్‌లోని తిరుగుబాటుదార్ల సమ్మతి

ఖార్టూమ్ ఆగస్టు 27—

దక్షిణ సూడాన్‌లోని టోరిట్ వద్ద తిరుగుబాటు చేసిన సైనిక పటాలాలు బేషరతుగా లొంగిపోవడానికి తాము సమ్మతిస్తున్నామని సూడానీస్ ప్రభుత్వానికి తుదిక్షణంలో నేడు తెలియజేశాయి.

విప్లవాన్ని అణచివేసే నిమిత్తం సూడానీస్ దళాలు ఉగాండా సరిహద్దులోని టోరిట్‌కు [illegible] వెళ్ళడానికి సిద్ధపడుతున్న సమయంలోనే ఈ సందేశం అందింది.

శేష మధ్యాహ్నం జుబాకు ఒక తెల్లని [illegible] తమ ప్రతినిధి వచ్చి అది [illegible] తమ లొంగుబాటు ఏర్పాట్లను [illegible] సంప్రతించగలదని తిరుగుబాటు [illegible] తమ సందేశంలో పేర్కొన్నారు [illegible] ప్రభుత్వం దీనికి అంగీకరిస్తూ దక్షిణ ఈక్వటోరియా రాష్ట్రం రాజధాని జుబాకు తమ ప్రతినిధిని పంపవలసిందని తిరిగి కబురు చేసింది.

24 గంటల లోపుగా లొంగిపోవలసిందనీ, అలా లొంగిపోని ఎడల ఆ తర్వాత పర్యవసానాన్ని పూర్తిగా అనుభవించవలసి ఉంటుందనీ తిరుగుబాటుదారులను హెచ్చరిస్తూ సూడానీస్ గవర్నర్-జనరల్ సర్ నాక్స్ [illegible] అందజేసిన "అంత్య సందేశం" [illegible] నేటి మధ్యాహ్నంతో ముగిసింది.

[illegible]రం రోజులుగా రాయల్ విమానాలలో [illegible] వాయవ్యంగా వున్న జుబాకు అదనపు సైన్యాలు పంపబడుతున్నవి.

[illegible] తిరుగుబాటు దారులనుంచి అందిన [illegible] దృష్ట్యా ఉత్తర సూడాన్ సైన్యాల [illegible] ప్రయత్నం విరమింపేయగలదని సూడాన్ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా ప్రకటించ[illegible]

లండన్‌లోని బ్రిటిష్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనచేస్తూ టోరిట్‌లో

ఇండియాకు కాటన్ నంబర్ల భోగట్టా

ఇద్దరు న్యూయార్కు ఏజంట్లపై కేసు

వాషింగ్‌టన్, ఆగస్టు 26—కాటన్ ఫ్యూచర్లపై చివరి అంకెను అమ్మకానికి 24 గంటలకు ముందుగా రేడియోగ్రామ్ ద్వారా బొంబాయి, మద్రాసులలోని కొందరికి అందజేస్తూ వచ్చిన ఇద్దరు న్యూయార్కు వారులపై అమెరికా ఫెడరల్ ప్రభుత్వం నేరారోపణ చేసింది. ఈ నంబర్ల భోగట్టా ఇండియాకు పంపడంలో అభిప్రాయమేమో, అది ఇండియాలో ఏ విధంగా ఉపయోగించబడుతూ వున్నదో అది ఈ ఆరోపణలో పేర్కొనబడలేదు.

కమోడిటీస్ ఎక్స్ఛేంజి చట్టాన్ని అతిక్రమించారనే అమెరికన్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ తన ఆరోపణలో పేర్కొన్నది.

గత డిసెంబరు 20వ తేదీన, ఫిబ్రవరిలోను ఈ యిద్దరిలోను ఒకరు బొంబాయి-మద్రాసులలోని కొందరు వ్యక్తులకు రేడియోగ్రామ్‌ల ద్వారా కనీసం అయిదుసార్లు అందజేసిన వార్తలు నంబర్లకు సంబంధించినవనీ, యివి తెలుపబడిన మరునాడు మరొకరు న్యూయార్కు కాటన్ ఎక్స్ఛేంజీలో ఇండియాకు అంతకు ముందు పంపబడిన చివరి అంకె ఆధారంగా మార్కెట్ ఫ్యూచర్లపై లావాదేవీ జరుపుతాడనీ ప్రభుత్వ వ్యవసాయ శాఖ వివరించింది.

అక్టోబర్ నాలుగవ తేదీని వీరి విచారణ జరిగినప్పుడు అది రుజువైతే కమిషన్ ఏజంట్లుగా వీరికి గల రిజిస్ట్రేషన్ రద్దు చెయ్యబడవచ్చునట.

ట్యునీసియాకు స్వపరిపాలన

ఒడంబడికపై సుల్తాన్ సంతకం

ట్యునిస్, ఆగస్టు 27—ట్యునీసియాకు ఫ్రాన్సు స్వపరిపాలనాధికార మిచ్చే ఒడంబడికపై ట్యునీసియా సుల్తాన్ సిదిలామినె నేడు తన మొహం వేసి సంతకం చేశాడు.

1881 ఫ్రాన్సు ట్యునీసియాలకు సంబంధం కలిపిన బర్దో ఒడంబడికపై అప్పటి సుల్తాన్ సాకోక్ సంతకం చేసిన కలంతోనే సుల్తాన్ సంతకం చేశాడు.

ఫ్రెంచి రెసిడెంట్-జనరల్, యితర ఫ్రెంచి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైనారు.

మొరాకో సమస్యా పరిష్కారంలో ఇంకా చిక్కులు

ఫ్రెంచి మంత్రి సూచన

ఎయిర్‌లె బెయిన్, ఆగస్టు 27—మొరాకన్ ప్రభుత్వంలో మొరాకన్ నేషనలిస్టు నాయకులు పాల్గొనదగు మార్గాన్ని కనుగొనడానికై ఫ్రెంచి ప్రభుత్వంలోని మొరాకన్ వ్యవహారాల మంత్రి ముహ్యార్ పియరీ జూలీ నేడు నేషనలిస్టు ప్రతినిధులతో చాల సేపు సంభాషించాడు.

ఫ్రెంచిమంత్రులకు, ఇస్తిక్లల్ పార్టీ వహా మొరాకోలోని అన్ని పక్షాల నాయకులకు మధ్య క్రిందటి వారంలో జరిగిన సంభాషణలు మిక్కిలి ఫలప్రదంగా వున్నవని ఫ్రెంచి ప్రధాని ముహ్యార్ ఫారె, ముహ్యార్ జూలీలు నిన్నరాత్రి అన్నారు.

ఉత్తరాఫ్రికాలోని ట్యునీసియాకు యిచ్చిన విధంగానే మొరాకోకు కూడా స్వపరిపాలనాధికార మిచ్చే విషయంలో ఫ్రెంచి అధికారులు యిప్పటికీ ఒక ముఖ్యమైన ప్రతిబంధకాన్ని ఎదుర్కొంటున్నారని తెలుస్తున్నది.

ఇస్తిక్లల్ పార్టీ నేషనలిస్టుల వల్ల అభిమానంగల సుల్తాన్ మహమ్మద్ బెన్ యూసుఫ్‌ను వెంటనే మడగాస్కర్ నుంచి ఫ్రాన్సుకు రప్పించాలని పట్టుపట్టగా ఫ్రెంచి అధికారులు అక్టోబర్ వరకు వేచివుండాలని సూచిస్తున్నారు.

ఈ ప్రయత్నంవల్ల బెన్ యూసుఫ్ తిరిగి మొరాకోలో అధికారానికి రావచ్చునని, తన్మూలంగా బెన్ అరాఫాను కొత్త సుల్తాన్‌గా ఏర్పాటుచేసిన ఫ్రెంచి మంత్రులను విరసించినట్లు కాగలదనీ ముహ్యార్ ఫారె మంత్రివర్గంలోని కన్సర్వేటివ్ మంత్రులు భయపడుతున్నారు.

ఫ్రెంచి ప్రధాని ముహ్యార్ ఫారె నేడు ఒక ప్రకటన చేస్తూ మొరాకో సమస్యా పరిష్కారానికి ఇంకా చిక్కులున్నవనీ అక్కడ ప్రవేశ పెట్టతలచుకొన్న సంస్కరణలలోని రెండుపక్షాల్ని గురించి తాను త్వరలోనే తన సహచరులకు తెలియజేయగలననీ అన్నాడు.

కొలంబో రాజ్యాలతో

లంక భారతీయ సమస్య

కొలంబో వైఖరి కారణంగా సమాధానం కుదరగల ఆశలు అడుగంటుతున్నవట

న్యూఢిల్లీ, ఆగస్టు—27—

లంక భారతీయుల భవితవ్య సమస్యపై ఇండియా, లంకల

పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రాల ఏకీకరణకు ప్రతిఘటన

సరిహద్దు గాంధి, బలూచ్ గాంధి, జి. ఎం. సయ్యద్ మున్నగు ఏడుగురు ప్రముఖులతో ప్రత్యేక సంఘం నియామకం

కరాచీ, ఆగస్టు 27—

పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ ప్రతిఘటనోద్యమం తీవ్రంగా కొనసాగడానికి సరిహద్దు గాంధి మున్నగు ఏడుగురు సభ్యులతో ఇక్కడ సలహాసంఘం ఏర్పడింది. ఈ సంఘం ప్రతిఘటన ప్రణాళికను సిద్ధపరుస్తుంది.

ఈ సంఘంలో సరిహద్దు గాంధి ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్‌ఖాన్‌తోపాటు బలూచిస్తాన్ గాంధి ఖాన్ అబ్దుస్సమద్ ఖాన్, సింధ్ మాజీ ప్రధాని, సింధ్ అవామీ మహజ్ నాయకుడు మిస్టర్ జి. ఎం. సయ్యద్, సింధ్ అవామీ మహజ్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ మజీద్, గఫ్ఫార్ ఖాన్ కుమారుడు ఖాన్ వలీ ఖాన్, సింధ్ మాజీ ముఖ్యమంత్రి పీర్ ఇలాహీ బక్ష్, మరొకరు సభ్యులు. షేక్ అబ్దుల్ మజీద్ కార్యదర్శిగా వ్యవహరిస్తాడు.

నిన్న రాత్రి ఇక్కడ జరిగిన పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ ప్రతిఘటన సమావేశంలో పైన పేర్కొన్న సలహా సంఘం నియమించబడింది.

రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశంలో ఏకీకరణను విరమించుకోవలసిందని కోరుతూ ప్రధాని చౌధురీ ఆలీ వద్దకు రాయబారం పంపాలని నిర్ణయించబడింది.

ఈ సమావేశాన్ని అవామీ లీగ్, రెడ్ షర్ట్, సింధ్ అవామీ మహజ్ నాయకులు ఏర్పాటు చేశారు. కన్వీనర్ జి. ఎం. సైయద్.

ప్రస్తుతం పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణ సభలో చర్చలో వున్న ఏకీకరణ బిలు పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రాల ప్రజలలో విద్వేషాన్ని, ఆందోళనను కలిగించిందని, ఇది రాష్ట్రాల [illegible]

ఇండియాకు పుదుచ్చేరి బదిలీ

త్వరలో న్యాయశాస్త్రరీత్యా జరగాలని స్థానిక అసెంబ్లీ తీర్మానం

పుదుచ్చేరి, ఆగస్టు 26—పుదుచ్చేరి అసెంబ్లీ రెండవరోజు సమావేశంలో లోగడ ఫ్రెంచి స్థావరాలుగా వున్న ప్రాంతాలను ఇండియన్ యూనియన్‌కు న్యాయశాస్త్రరీత్యా బదిలీచేయాలని కాంగ్రెస్‌వారు, ప్రతిపక్షంవారు సంయుక్తంగా ప్రతిపాదించిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

పుదుచ్చేరి ప్రజల సంస్కృతీ, మతం, ఆఫీసర్ల ప్రతిపత్తి, సివిల్, మిలిటరీ ఖైదీల ప్రతిపత్తి తర్వాతవచ్చే అధికారుల హక్కులు మున్నగు వాటి విషయంలో భారతప్రధాని నెహ్రూ ఇచ్చిన హామీలపట్ల సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ తీర్మానించబడింది. న్యాయశాస్త్రరీత్యా జరిగే అధికార ప్రదానం ఒడంబడికలో పుదుచ్చేరి రాష్ట్ర ప్రజల హితం దృష్ట్యా పర్యలు తీసుకోబడుతాయని [illegible]

మీరే న్యాయం చెప్పండి!

బుద్ధిమంతునికి మంచి బ్లేడ్ ఏది అని

మీరు బ్లేడులవల్ల ఏమి కోరెదరు? చాలకాలముండే నదుపు— ప్రతిదినమూ సుఖమైన చక్కని ముఖక్షౌరం, ఇటువంటి ముఖక్షౌరమును యెట్లు పొందుదురు? మీరు సెవెన్‌ఓ'క్లాక్ బ్లేడులను వాడినచో సుఖమైన ముఖ క్షౌరము పొందెదరు.

మీరే న్యాయం చెప్పండి. సెవెన్ ఓ'క్లాక్ బ్లేడుము ఎప్పుడు తయారైన దైనా తదితర యేబ్లేడుకోనైనమూ పోల్చి చూడండి. ఏ యితర బ్లేడున్నూ అట్టి సుఖమును, అట్టి మెత్తదనమును, దీర్ఘకాల పదునును గలిగియుండదు మరియు మీ సొమ్ముకు ఏయితర బ్లేడున్నూ ఉత్తమ విలువను ఇవ్వదు.

అత్యల్ప విధమైన ముఖక్షౌరమును అంగీకరింప నవసరము లేదు — ఎన్నుకొనుటకు మేలైనవి సెవెన్ ఓ'క్లాక్ బ్లేడులే.



7o'clock BLADES

సెవెన్ ఓ'క్లాక్ బ్లేడులు

ఉద్యోగులు

కర్నూలు, ఆగస్టు 26 — శ్రీ జి. హెచ్. కంఠంరెడ్డి తాత్కాలికంగా అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఇంజనీరు (సాయిల్ కన్సర్వేషన్)గా నియమింపబడ్డారు. ఈ స్థానంలో వున్న శ్రీ వి నారాయణరెడ్డి భూసార సంరక్షణ విధానంలో శిక్షణ పొందడానికి డెహ్రాడూన్ వెళ్ళారు.

శ్రీ కె వి. కె. రాజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రెసిడెంట్ ఎండ్ ఇన్‌స్పెక్టరుగా నియమింపబడ్డారు.

తిరుపతిలోని అసిస్టెంట్ ఇంజనీరు (పి.ప్.) శ్రీ డి. వి. నరసింహరాజు చిత్తూరులో అసిస్టెంటు ఇంజనీరు (కన్‌స్ట్రక్షన్)గా బదిలీ చేయబడ్డారు ఈ స్థానంలో వున్న శ్రీ ఎన్. సత్యనారాయణకు సెలవు మంజూరు చేయబడింది.

జూనియర్ ఇంజనీరు (హైవేస్) శ్రీ సత్యనారాయణ తాత్కాలికంగా అసిస్టెంట్ ఇంజనీరుగా ప్రొమోట్ చేయబడి కాకినాడలో నియమింపబడ్డారు.

పాతపట్నంలోని అగ్రికల్చరల్ డిమాన్‌స్ట్రేటర్ శ్రీ ఎన్. ఎం. ముక్త విశాఖపట్నం జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసరుగా బదిలీ చేయబడ్డారు.

అగ్రికల్చరల్ డిమాన్‌స్ట్రేటర్ శ్రీ జి నరసింహమూర్తి చిత్తూరు జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసరుగా నియమింపబడ్డారు. ఈ స్థానంలో వున్న శ్రీ కె. రఘునాథ రెడ్డి నెల్లూరు జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసరుగా బదిలీ చేయబడ్డారు.

హోంశాఖలో డిప్యూటీ కార్యదర్శి శ్రీ జె. జయరామారావు అదే శాఖలో ఆగస్టు 15వ తేదీని అసిస్టెంటు కార్యదర్శిగా నియమింపబడ్డారు.

విశాఖపట్నం జిల్లా ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ ఎం. జయానందం కాకినాడలో ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా నియమింపబడారు. ఈ స్థానంలో వున్న శ్రీ ఎం. బాపినీడుకు సెలవు మంజూరు చేయబడింది.

కడప జిల్లా స్పెషల్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ శ్రీ వి. నరసింగరావు అనంతపురం జిల్లా ప్లానింగ్ ఆఫీసరుగా నియమింపబడ్డారు. ఈ స్థానంలో వున్న శ్రీ ఎన్. నారాయణస్వామి కర్నూలులో డెవలప్‌మెంట్ కమిషనర్ (ట్రైయినింగ్)గా నియమింపబడ్డారు.

డాక్టర్ జి తిమ్మారెడ్డి అనంతపురం జిల్లా మెడికల్ ఆఫీసరుగా నియమింపబడ్డారు. ఈ స్థానంలో వున్న డాక్టర్ డి. రామనాథ్ గుంటూరు జిల్లా మెడికల్ ఆఫీసరుగా బదిలీ చేయబడ్డారు.

గుంటూరులోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి లే సెక్రటరీ, (ట్రెజరర్) శ్రీ ఆర్ ఎస్. వి అప్పారావు విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి బదిలీ చేయబడ్డారు. ఈ స్థానంలో వున్న శ్రీ వి. బసవరావు గుంటూరు బదిలీచేయబడ్డారు.

టెంపరరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి రామచంద్రరావు చిత్తూరులోని గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రిలో నియమింపబడ్డారు. టెంపరరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ (శ్రీమతి) ఆర్. అమృతం కాకినాడలోని గవర్నమెంటు హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రిలో నియమింపబడ్డారు. టెంపరరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ అబ్దుల్ ఖుద్దుస్ అనంతపురంలోని గవర్నమెంట్ హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రిలో నియమింపబడ్డారు.

అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఏ జి కృష్ణమూర్తిరావు కడప జిల్లాలోని కల్లూరు ప్రాథమికారోగ్య కేంద్రంలో నియమింపబడ్డారు.

ఈ దిగువ పేర్కొన్న వారు నెల్లూరు జిల్లా బోర్డులో కొంత కాలం పని చేసిన తర్వాత తిరిగి వైద్య సంస్థలలో నియమింపబడ్డారు: డాక్టర్ వి. ఏ దామోదరం, గవర్నమెంట్ డిస్‌పెన్సరీ, పీడేరు, విశాఖపట్నం జిల్లా, డాక్టర్ వి. లక్ష్మణరావు, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి, కర్నూలు, డాక్టర్ ఎం. వెంకటరామిరెడ్డి, లోకల్ ఫండ్ డిస్పెన్సరీ. దర్శి, నెల్లూరు జిల్లా, డాక్టర్ కె వెంకటస్వామిరెడ్డి, హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రి నెల్లూరు, డాక్టర్ టి దుర్గా ప్రసాద్, గవర్నమెంట్ ఆసుపత్రి, బాపట్ల.

కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డలోని లోకల్ ఫండ్ డిస్పెన్సరీలో అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ వై. వి. సుబ్బారావు, టెంపరరీ అసిస్టెంట్

బ్లాక్ ప్లానింగ్ కమిటీలు

పార్లమెంటు సభ్యులకు సభ్యత్వం

కర్నూలు, ఆగస్టు 26 — బ్లాక్ ప్రాంతాలలోని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులందరిని బ్లాక్ ప్లానింగ్, డెవలప్‌మెంటు కమిటీలలో సభ్యులుగా తీసుకోవాలన్న సూచనను ఆంధ్ర ప్రభుత్వం ఆమోదించినట్లు నేడిక్కడ ఒక ప్రకటన జరిగింది. ఆ విషయం ప్రకారం తగు చర్యలను తీసుకోవలసిందిగా ఆంధ్ర ప్రభుత్వం అధికారులను కోరింది కూడా.

ఎలెక్ట్రికల్ ఛీఫ్ ఇంజనీర్ పర్యటన కార్యక్రమం

మద్రాసు, ఆగస్టు 27 — ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్ శ్రీ బి ఆర్. సోమయాజులుగారు 28వ తేదీ ఉదయం 5-55 గంటలకు మెయిలులో మద్రాసుకు గుత్తి నుంచి వస్తారు. 29వ తేదీ వుదయం 7 గంటలకు విమానంలో ఢిల్లీకి వెడతారు అక్కడ 30, 31, సెప్టెంబరు 1వ తేదీలలో ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సమావేశంలో పాల్గొంటారు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విమానంలో మద్రాసు వస్తారు.

సర్జన్ డాక్టర్ ఎల్. సాంబశివరావు కర్నూలులోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో రిజర్వు డ్యూటీలో నియమించబడ్డారు.

టెంపరరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కె దిలీప్ విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో నియమించబడ్డారు అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఏ. లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా, అమృతలూరులోని ప్రాథమిక వైద్య కేంద్రంలో నియమింపబడ్డారు. ఈ స్థానంలో వున్న డాక్టర్ ఏ. చక్రపాణిరావు పోస్టు-గ్రాడ్యుయేట్ కోర్సులో శిక్షణ పొందడానికి వెడతారు.

రామచంద్రపురంలోని కుష్ఠువ్యాధి నివారణ కేంద్రంలో టెంపరరీ అసిస్టెంటు సర్జన్ డాక్టర్ సయ్యద్ లతీఫ్ గుంటూరులోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో నియమింపబడ్డారు. అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి. సీతారామ్ విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో నియమింపబడ్డారు.

కాకినాడలోని గవర్నమెంట్ హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రిలో టెంపరరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ (కుమారి) కర్నూలులోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి బదిలీ చేయబడ్డారు. భద్రాచలంలోని ఆఫీసియేటింగ్ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఏ. వెంకటేశ్వరరావుకు 15 రోజులపాటు సెలవు మంజూరు చేయబడింది.

పోలీసు ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. సూర్యనారాయణ నంద్యాలలో డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌గా నియమింపబడ్డారు. ఈ స్థానంలోవున్న శ్రీ కె. వి. శివానరావు భద్రాచలంలో డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తారు.

జూనియర్ ఇంజనీరు (హైవేస్) శ్రీ ఎస్. సత్యనారాయణ కృష్ణా డివిజనల్ గుడివాడ స్పెషల్ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీరుగా తిరిగి నియమింపబడ్డారు ఈ స్థానంలో వున్న శ్రీ ఎం. సుబ్బరాజు విజయనగరంలో అసిస్టెంట్ ఇంజనీరు (హైవేస్)గా బదిలీ చేయబడ్డారు.

గుడివాడ బెంచి మేజిస్ట్రేట్లు

ఈ దిగువ పేర్కొన్నవారు కృష్ణాజిల్లా గుడివాడ మేజిస్ట్రేట్ల బెంచి సభ్యులుగా నియమింపబడ్డారు:

శ్రీయుతులు వి. హెచ్. సత్యనారాయణ, ఎన్. వి. ఎస్. ప్రసాదరావు, కోట పద్మనాభం, టి. వి. ఎల్. కాంతారావు, రివరెండ్ కె. ఫ్రాన్సిస్, కె. పిచ్చయ్య, శ్రీమతి కె. వసుమతమ్మ.

ఈ దిగువ పేర్కొన్నవారు తిరుపతి మేజిస్ట్రేట్ల బెంచిసభ్యులుగా నియమింపబడ్డారు: శ్రీయుతులు: జె. సుబ్బరామ రెడ్డి, ఎన్. రామయ్య, వి. చలపతిరావు, ఏ. చెంచురెడ్డి, ఎం. పట్టాభిరామరెడ్డి, ఆర్. వెంకటరెడ్డి, వి. సుబ్రహ్మణ్యం, టి తిరువేంగడం, పి మునుస్వామిరెడ్డి, ఇ. మునిరత్నంచెట్టి, పి. వెంకటరత్నం, వి. సామిరెడ్డి. ఎం. బలరామ రెడ్డి, టి. మునిరామయ్య, కె. బాబు.

FB. 8708 (Rev.)

501 సబ్బులతో ఉతికి

నప్పుడు ఎంత కాలము మన్నును - ఎంత శుభ్రము!

ఈ సబ్బులు వాడుటగా, ముక్కలుగా మరియు స్పెషలుగ దొరకును. ఇవి మీకు డబ్బును పొదుపు చేయును. గుడ్డలను కాపాడును, అంతే గాక యింటివద్ద ఉతుకు పని సులభము తేలిక చేయును.

A TATA PRODUCT

ఇండియా పెట్టుబడితో, ఇండియా నిర్వాహణ క్రింద, ఇండియాలోనే తయారవుచున్నది.

ప్రణాళికలకు సహాయం

ధనికులు ఐచ్ఛికంగా సహకరించక పోతే నిర్బంధంగా వసూలు చెయ్యడానికి చట్టం చేయక తప్పదని రెవిన్యూమంత్రి హెచ్చరిక

రాజమండ్రి, ఆగస్టు 24 —

"ధనవంతులు ధనసహాయం చెయ్యాలి, లేనివారు శ్రమదానం చెయ్యాలి. అందరు అన్నివిధాల సహాయం చేసేనే ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ఫలప్రదం కాగలదు. ధనాఢ్యులు డబ్బు యివ్వక దాచిపెట్టుకుంటే, దానిని స్వాధీనం చేసుకొనడానికి వీలుగా చట్టాలు చెయ్యబడగలవు" అని రెవిన్యూమంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు రాజమహేంద్రవరం పురపాలక సంఘంవారు తనకు చేసిన పౌరసన్మానానికి సమాధానం చెబుతూ హెచ్చరించారు.

మంత్రి శ్రీ చంద్రమౌళిగారు పురపాలక సంఘానికి రాగానే పురపాలక సంఘాధ్యక్షులు స్వాగతమిచ్చి పురపాలకసంఘ సభ్యులందరిని పరిచయంచేశారు.

తర్వాత పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ పోతులూరి వీరభద్రరావుగారు మంత్రికి పురపాలక సంఘంతరపున సన్మానపత్రాన్ని చదివి సమర్పించారు.

ఆ సన్మానపత్రంలో ఇలా తెలియజేశారు "గోదావరి వరదలవల్ల మా పట్టణానికి అపారమైన నష్టం వాటిల్లింది. ఆ సమయంలో ప్రభుత్వం ప్రజలకిచ్చిన అప్పును భీహారు ప్రభుత్వం వలెనే ఆంధ్ర ప్రభుత్వం కూడా మాఫీ చేయాలి. రాజకీయ, సాంఘిక వైజ్ఞానిక, సారస్వత రంగాలలో మా పట్టణం అభివృద్ధిచెందుతున్నప్పటికీ అందుకు అవసరమైన సభాస్థలాలు, క్రీడారంగాలు, వినోదస్థలాలు లేవు. కనుక విజ్ఞులు, కార్యాచరణ సమర్థులు అగు మీ వల్ల ఆ కొరత తీరుతుందనే ఆశిస్తున్నాము. "ప్రభుత్వం పట్టణాభివృద్ధి కార్యక్రమంలో మా పట్టణానికి ముఖ్యావసరమైన మంచినీటి సరఫరా కేంద్రం అభివృద్ధి, డ్రెయినేజి స్కీములకు ప్రాధాన్యమిప్పించవలసిందిగా కోరుతున్నాము."

దానికి సమాధానంగా శ్రీ చంద్రమౌళిగారు ఇలా చెప్పారు:—

"మన ధనంతోనూ, మన కృషితోనూ, మనకున్న విజ్ఞానంతోనూ మనమే మన దేశాన్ని వృద్ధిలోకి తెచ్చుకోగలము. అందుచేత ధనమున్నవారు ధనసహాయం చెయ్యాలి. లేనివారు శ్రమను దానం చేయాలి. అందరూ అన్ని విధాలా తోడ్పడి ద్వితీయ పంచవర్ష ప్రణాళికను విజయవంతం చేస్తేనే ఈ ప్రజారాజ్యం సురాజ్యం అవుతుంది దేశం సర్వతోముఖంగా అభివృద్ధి గాంచగలుగుతుంది. ధనవంతులు ముందుకు రాకుండా డబ్బు దాచిపెట్టుకుంటే అది స్వాధీనం చేసుకునేందుకు అనువైన చట్టాలు వస్తాయి.

మీ పట్టణానికి కావలసిన ప్రత్యేక సౌకర్యాల విషయంలో రాష్ట్రంలో తీవ్రంగా మీకోసం పనిచేసే మీవారొకరు మంత్రిగా ఉన్నారు. ఆయనే అవన్నీ చేయగలుగుతారు నేను కూడా చేయవలసింది తప్పక చేస్తాను."

తర్వాత తుని వాస్తవ్యులు శ్రీ కొండపల్లి జగన్నాథదాసు (బాగా పాత కాంగ్రెస్) గారు మంత్రిపై కొన్ని పద్యాలు హృద్యగమంగా చదివారు.

"జనగణమన"తో పౌర సన్మానం ముగిసింది."

కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

నిన్నరాత్రి పురమందిరంలో జరిగిన కాంగ్రెసు కార్యకర్తల సభలో మంత్రి చంద్రమౌళిగారు పాల్గొన్నారు. 1953 లో వచ్చిన గోదావరి వరదలవల్ల నష్టపడిన రాజమండ్రి ప్రజలకు ప్రభుత్వం యిచ్చిన ఋణాన్ని తీర్చుకొనుటకు అయిదారు మాసాలు పొడిగించమని శ్రీ పాలాటి అప్పారావుగారు మంత్రిగారికి విన్నవించారు.

జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ముష్నూరి వెంకట సోమసుందరంగారు ప్రసంగిస్తూ మద్యనిషేధాన్ని ప్రొహిబిషన్ డిపార్టుమెంటువారి చేతులనుండి పోలీసువారికి మార్చవద్దని కోరారు. ఆలీకాట్ తోటలోని హరిజనులు కష్టాలను వివేదించారు.

కాంగ్రెసు సంస్థను పటిష్ఠం చేయడానికి ఎల్లప్పుడు పార్టీ కార్యక్రమంలో నిమగ్నులై వుండే వర్కర్లను నియమించుట యుక్తమని శ్రీ పాలకోడేటి సూర్యప్రకాశరావుగారు మంత్రికి సూచించారు.

ఆంధ్రా మాజీ గీత పనివారల సంఘాధ్యక్షుడు శ్రీ కానాని అప్పారావుగారు మాట్లాడుతూ, మద్యనిషేధ కార్యక్రమం సక్రమంగా కొనసాగాలంటే దానిని ప్రొహిబిషన్ డిపార్టుమెంటుకుగాని, పోలీసువారికి గాని అప్పగించకూడదని, ఆ పూర్వమమందు ఆసక్తి వున్న వర్కర్ల చేతులలో పెట్టవలసిందని మంత్రికి సలహాయిచ్చారు.

మంత్రి ఈ సలహాలన్నిటిని సావధానంగా విన్న తరువాత, సామాన్య ప్రజల స్థితిగతులు చక్కబడుటకు, మంత్రివర్గానికిని కాంగ్రెసు సంస్థకు సాన్నిహిత్యం పెంపొందాలని తెలియజేశారు.

పట్టణ కాంగ్రెసు అధ్యక్షుడు సబ్బుమూరి పోతురాజు వందన సమర్పణతో సభ ముగిసింది.

రాత్రి పట్టణ కాంగ్రెసు సంఘసభ్యులు మంత్రిగారి గౌరవార్థమై విందు చేశారు.

వరద బాధితుల మెమొరాండం

ఈవేళ వుదయం రహదారీ బంగాళాలో రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారికి గోదావరి వరదలలో ఇళ్ళుపోయి ప్రభుత్వంవద్ద అప్పులు పుచ్చుకున్న వరద బాధితులు మెమొరాండాలు సమర్పించారు.

వరద బాధితుల తరపున శ్రీ ఉండవల్లి శంకరకోటీశ్వరరావు, శ్రీ డి జి ఎస్ బాలాజీదాసు, శ్రీ బత్తిన అచ్యుతరామయ్య గార్లు మెమొరాండాలు సమర్పించారు వాటిలో

కుమారి రేణుక

ప్రసిద్ధ నర్తకి కుమారి రేణుక గతవారం ఉత్తరదేశ సంచారముచేసి తిరిగి వచ్చింది. మద్రాసులో నివాసం ఏర్పరచుకొన్న తెలుగు బాలిక కుమారి రేణుక. పదము పట్టాలలో అసమాన ప్రతిభ సార్జించిన మైలాపూర్ గౌరి అమ్మాళ్ వద్ద భరతనాట్యం అభ్యసించింది. కూచిపూడి విధానము, కథకళి, జానపద నృత్యాలుకూడా చాలా మనోహరంగా చేయగలదు.

కలకత్తా రసికరంజనీ సభవారి ఆహ్వానంపై కలకత్తా వెళ్ళి అక్కడ ప్రదర్శన నిచ్చింది. ఆమె రాకను గురించి తెలుసుకున్న కలకత్తా ఆంధ్రసంఘంవారు కుమారి రేణుకకు సన్మానం జరిపారు. ఆ సందర్భంలో కుమారి రేణుక పూర్తి ఆంధ్ర సంప్రదాయానికి చెందిన నృత్యాలు ఎన్నో చేసి సభికులను ఆనంద పరచింది.

కలకత్తా రోటరీక్లబ్‌వారి స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలోకూడా ఒక ప్రదర్శన మిచ్చింది.

మద్రాసు తిరిగివస్తూ విశాఖపట్టణంలో హిందూస్థాన్ షిప్‌యార్డ్ రిక్రియేషన్ క్లబ్‌లో కూడా ప్రదర్శన నిచ్చి వారి ప్రశంసల నందినది.

ఇంకా భూములు ఖాళీగానే ఉంటాయట. సాధారణంగా అందరికీ భూములు తప్పకవచ్చే అవకాశాలున్నాయి. ఎక్కడున్న రాజకీయ బాధితులకు అక్కడే భూములు దొరకటం అసంభవం భూములెక్కడ ఖాళీగాఉంటే అక్కడే యిస్తాము. వ్యవసాయంలోకి తీసుకు రావడానికి ఆ బీడు ప్రదేశాలను ఇమ్మని కొంతమంది అడుగుతున్నారు. అడవులలో అంగుళంభూమి నైనా ఎవరికీ వదులుకోదు ప్రభుత్వం, నగదుగా రాజకీయ బాధితులకు ఇంత అనిచెప్పి యిచ్చేవిషయం ప్రభుత్వం ఆలోచనలో లేదు."

మంత్రి రాజకీయబాధితుల రాయబారవర్గం వారిని కలుసుకున్న తరువాత బూరుగుపూడి నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ బత్తిన సుబ్బారావుగారు రాజమండ్రి తాలూకా హరిజనుల తరపున వారెంతోకాలంగా దున్నుకుంటున్న భూములను ఖాళీచేయమని ఇప్పుడిప్పుడే వస్తోన్న ప్రభుత్వాజ్ఞలను రద్దు చేయించవలసిందని కోరుతూ ఒక మెమొరాండం రాజమండ్రి తాలూకా హరిజనుల ఫీల్డు లేబరు సొసైటీ తరపున లంక భూములతోపాటు దేవస్థానాలకున్న భూములను కూడా హరిజన ఫీల్డ్ లేబరు సొసైటీలకిప్పించవలసిందని కోరుతూ మరో మెమొరాండం సమర్పించారు.

తర్వాత ఉభయ గోదావరి జిల్లాల లంకరైతుల సంఘం తరపున అధ్యక్షులు శ్రీ కాండ్రు వీరన్న, కార్యదర్శి శ్రీ కదుటూరి సుబ్బారావుగార్లు లంక రైతులు నివారణకాగోరే కష్టనిష్ఠురాలతో కూడివున్న ఒక విజ్ఞప్తిని సమర్పించారు.

రహదారీ బంగాళాలో వివిధ సంఘాల తరపున విజ్ఞప్తులను స్వీకరించిన పిదప మంత్రి ఆల్కాట్ గార్డెన్సులోని బొగ్గుల దిబ్బ హరిజన పేటను చూడటానికి వెళ్ళారు. అక్కడ ఆపేట తరపున శ్రీ నున్న వీరరాజు గారు మంత్రికి పూలదండ వేసి స్వాగతమిచ్చారు.

అక్కడ నుంచి మంత్రి తమ గౌరవార్థం మునిసిపల్ మ్యూజియం హాలులో పురపాలక సంఘాధ్యక్షులు శ్రీ పోతుల వీరభద్రరావు, ఉపాధ్యక్షులు శ్రీ ఇన్నమూరి చెంచయ్య మునిసిపల్ కౌన్సిలర్ శ్రీ ఎం. వి. శాస్త్రి గారలు చేసిన తేనీటి విందులో పాల్గొని మద్రాసు మెయిలు గోదావరి స్టేషన్‌లో ఎక్కి కర్నూలు వెళ్ళిపోయారు

గోదావరి వరద బాధితులకు ప్రభుత్వ ఋణం

గ్రాంటుగా మార్చాలని ముఖ్యమంత్రికి అభ్యర్థన

రాజమండ్రి, ఆగస్టు 25 — నిన్న సాయంకాలం మద్రాసు మెయిలులో ప్రయాణం చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారిని రాజమండ్రి రైలు స్టేషన్‌లో భారత సేవకసమాజ్ తరపున శ్రీ ఉండవల్లి శంకరకోటేశ్వరరావు, రేటు పేయర్స్ అసోసియేషన్ తరపున శ్రీ జి ఎస్. బాలాజీదాసు, శ్రీ నిడమర్తి నరసింహం, ప్రజాపార్టీ తరపున శ్రీ బత్తిన అచ్యుతరామయ్య శ్రీ ఇమంది శ్రీరాములుగార్లు కలుసుకొని "ప్రభుత్వంవద్ద అప్పులుపుచ్చుకున్న గోదావరివరదబాధితులకు ప్రభుత్వమిచ్చిన అప్పును గ్రాంటుగా మార్చవలసిందని, అదిసాధ్యంకాకపోతే వడ్డీలేకుండా 20 సంవత్సరాలు సమాన వాయిదాలలో వసూలు చేసుకోవలసిందని, ఇప్పుడు మొదటి పర్యాయం వసూలుకు ప్రభుత్వాధికారులు అప్పులు పుచ్చుకున్నవారిమీద తెస్తున్న వొత్తిడిని వెంటనే తొలగించవలసిందని విజ్ఞప్తి చేశారు.

దానిపై ముఖ్యమంత్రి కర్నూలు వెళ్ళి ఈ విషయం ఆలోచించి సాధ్యమైన సదుపాయం కలుగజేస్తానన్నారు.

శ్రీ వెన్నేటి సత్యనారాయణగారు ముఖ్యమంత్రిని సెప్టెంబరు 14, 15 తేదీలలో ఇచ్ఛాపురానికి వచ్చి సాంస్కృతిక ప్రదర్శనలను ప్రారంభించవలసినదిగా కోరారు. మంత్రి అందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది.

అదే రైలులో ప్రయాణిస్తున్న హరిజనాభ్యుదయ మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారిని శ్రీ కలవరిగి రామంగారు కలుసుకొని శ్రీ ఆలపాటి భాస్కర రామయ్యగారు, ఆల్కాటు గార్డెన్సులోని బొగ్గుల దిబ్బమీద హరిజనులను వారు అక్కడ గత 30, 40 సంవత్సరాలుగా ఉంటున్న, వారిని ఇళ్ళనుంచి దౌర్జన్యంగా వెళ్ళగొట్టే ప్రయత్నాలెలా చేస్తున్నారో వివరించి మంత్రి సత్వరం జోక్యం కలుగజేసుకోకపోతే వందలాది పేద హరిజనులు ఇళ్ళూ వాకిళ్ళను కోల్పోయి వీధులలో పడిపోతారని ఆ భాస్కర రామయ్యగారికి స్థానిక పోలీసుల మద్దతుకూడా ఉన్నట్లుగా తోస్తోందని చెప్పారు.

మంత్రి ఈ విషయమై తప్పకుండా ఆలోచిస్తామని చెప్పారు.

యలమంచిలిలో గ్రామోద్యోగుల మెమొరాండం

యలమంచిలి, ఆగస్టు 25 — నిన్న మెయిలులో ముఖ్యమంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు విశాఖపట్టణం నుంచి కర్నూలు వెళ్తే సందర్భంలో యలమంచిలి రైల్వే స్టేషన్‌వద్ద విశాఖజిల్లా గ్రామోద్యోగీయ కార్యదర్శి శ్రీ కోరిమిల్లి వీరభద్రరావుగారు వారిని కలుసుకొని ఒక మెమొరాండం సమర్పించారు.

గ్రామోద్యోగుల భూమి అనుభవాలకు సంబంధించిన లెక్కలను తయారుచేసి ఆగస్టు మాసాంతంలోగా అందజేయవలసినదిగా ప్రభుత్వం నోటీసు జారీచేసిందని, అదే కాలంలో విశాఖజిల్లాలో గల కొన్ని తాలూకాల జమాబందీ కూడ జరుగుచున్నది గాన, సదరు రెండు పనులను గ్రామోద్యోగులు ఒకేసారి నిర్వర్తించుట కష్టమని విన్నవించుకున్నారు.

జమాబందీని నెల రోజులు వాయిదా వేయించవలసిందిగా మెమొరాండంలో కోరారు

ముఖ్యమంత్రి ఆ విషయం పరిశీలించి ఉత్తరువులు జారీ చేయగలనని చెప్పారు.

మెమొరాండం నకలు బెజవాడ నుండి విజయనగరం వెళ్తున్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారికి కూడ కార్యదర్శి అందజేశారు.

రాజకీయ బాధితులకు భూములు

ఎక్కడ యిచ్చినా పుచ్చుకోడానికి సిద్ధపడాలని రెవిన్యూ మంత్రి హితవు

రాజమండ్రి, ఆగస్టు 25 — నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ రాదారి బంగాళాలో రాజమండ్రి తాలూకా రాజకీయబాధితులరాయబారవర్గం వారు రెవిన్యూ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారిని కలుసుకుని తమ కష్టనిష్ఠురాలను తెలియజేసుకున్నారు ఆ రాయబారవర్గానికి శ్రీ అంకరాజు శంకరరావుగారు నాయకత్వం వహించారు. వారు మంత్రికి సమర్పించిన మెమొరాండంలో ఇలా పేర్కొన్నారు:

"రాజకీయ బాధితులు తమ దరఖాస్తులలో యిచ్చిన నెంబర్లు ఎవరెవరికో ఇచ్చి వేయబడుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన నెంబర్లుకల భూములన్నీ కొండలు, రాళ్ళు గుట్టలు, పనికిరాని పర్రలుగా ఉన్నాయి. ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు న్యాయం ఆలోచించి, బీదతనంతో బాధపడే మధ్య తరగతికి చెందినవారితోటి ప్రజాసేవకులకు సాధ్యమైనంత త్వరలో వ్యవసాయోపయుక్తమైన భూములనే మంజూరుచెయ్యాలి పట్టణాలలో నివసించే రాజకీయ బాధితులకు ప్రభుత్వం తమ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాలను గృహనిర్మాణానికి నివేశన స్థలాలుగా ఇప్పించాలి.

తర్వాత శ్రీ నందూరి సత్యనారాయణగారు బండరాముడనే శ్రీ మాచిరాజు శ్రీరామచంద్రమూర్తిగారి తొమ్మిదిఏళ్ళ కొడుకుని మంత్రికి చూపించి వారి కుటుంబమంతా ఎలా బాధపడుతున్నారో, సత్రంలో పడి ఆశ్రయమునేదిలేక ఎలా అల్లాడుతున్నారో వివరించారు.

మంత్రి ఆ పుత్రవానిని చూచి ఈ విషయాన్ని ప్రత్యేక శ్రద్ధతో పరిశీలిస్తానని చెప్పారు.

ఇంకా కొంతమంది ప్రత్యేకంగా కూడా తమ తమ విషయాలు మంత్రిగారికి విన్నవించుకున్నారు. అందరు చెప్పినవీ విన్న తరువాత మంత్రి ఇలా సమాధానం చెప్పారు: "ఈ రాజకీయ బాధితులకు భూమి లివ్వటంవిషయంలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నంతవరకు నేను మీ కలెక్టర్‌తో మాట్లాడాను ఈ జిల్లాలో చాలా భూములు ఖాళీగా ఉన్నాయట అడిగిన రాజకీయ బాధితులందరికీ యిచ్చినా కూడా

రాజభవన్ వార్తలు

కర్నూలు, ఆగస్టు 26 — ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారిని నేడు రాజభవన్‌లో దక్షిణ భారతంలో ఫ్రెంచి ట్రేడ్ కమిషనర్ మిస్టర్ ఎం. జీన్ కోర్ట్‌మాంచ్ కలుసుకున్నారు. చీఫ్ సెక్రటేరియట్‌లోని గవర్నర్ రూమ్‌లో జరిగిన ఒక సమావేశానికి గవర్నర్ హాజరైనారు కోల్స్ మెమోరియల్ హాల్ ఆంధ్ర సెక్రటేరియట్ అసోసియేషన్ వారి సేవా వారోత్సవానికి గవర్నర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ దిగువ పేర్కొన్నవారు విందుకు హాజరైనారు: శ్రీ వి కె. గోఖలే (తుంగభద్ర బోర్డు చెయిర్మన్), మిస్టర్ ఎం. జీన్ కోర్ట్‌మాంచ్, (ఫ్రెంచి ట్రేడ్ కమిషనర్) శ్రీ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్, (స్పెషల్ చీఫ్ ఇంజనీరు), శ్రీ డి. కె శ్రీనివాసాచార్, (మైసూరు ప్రభుత్వం పబ్లిక్ వర్క్సు శాఖ కార్యదర్శి), శ్రీ డి. వి. రావు (హైదరాబాదు), మిస్టర్ హర్బన్‌సింగ్ (ఇండియాప్రభుత్వం అసిస్టెంట్ ఫైనాన్స్ ఆఫీసర్), శ్రీఏ. ఆర్. వెంకటరామన్, తుంగభద్ర బోర్డు సెక్రటరీ, శ్రీ టి. ఆర్. సోమయాజులు, ఆంధ్ర ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరు, శ్రీ డి. హెచ్. వీరయ్య (తుంగభద్ర ఆడిట్ ఆఫీసర్), శ్రీ ఎన్ నరసింహారావు, (తుంగభద్రప్రాజెక్టు అండర్ సెక్రటరీ), ముఖ్యమంత్రి శ్రీ బి గోపాలరెడ్డి, ఆయన సతీమణి, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డి. ఆయన సతీమణి.

రేడియో

(ఆగస్టు 30, మంగళవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 6-55 ప్రసారం విశేషాలు; 7-0 (తె. వా), 7-15 మద్రాస్ వి వర్తే; 7-30 మద్రాస్ వర్తే; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు-(హిం. పా), మన శరీరం: రక్త ప్రసరణం—ప్రసంగం; 1-0 మద్రాస్ వర్తే; 1-40 (హిం. తె. వా); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు వద్యసాహిత్యరీతులు: శతకములు (ప్రసంగం నిడుదవోలు వెంకటరావు, సన్నిహితరాగములు; యదుకుల కాంభోజి (ప్రసంగం; పాఠశాల దినచర్య; 4-0 ప్రాథమిక పాఠశాలవిద్యార్థులకు ఉద్బోధ గాథలు: నలుడు (ప్రసంగం బృందగానవం (గ్రామ పంచాయతీలు: పంచాయతీన్యాయస్థానం (ప్రసంగం సాయంత్రం 5-30 దక్షిణ శ్రీరామమూర్తి (వీ); 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయవార్తలు; 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం తనలో తాను వాక్స్వతం విశేషాలేమిటి? వ్యవసాయగోష్ఠి, ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా) 7-15 గ్రామస్థుల కార్యక్రమం పురాణ కాలక్షేపం; 7-45 గ్రంథాలయములు: వయోజన విద్య, ప్రసంగం; నేమాని సుబ్రహ్మణ్యశాస్త్రి; 8-0 ఎమ్. బాలమురళీకృష్ణ (వ); ఎల్లా సోమన్న (మృ); 9-0 (ఆం. వా); 9-15 జె. కృష్ణమూర్తి (వ. ఆం); 9-30 గుంటుపల్లి రామమూర్తి (గా); 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో ఉ॥ 6-50 స్వాగతం; 7-30 కె. ఎస్. కృష్ణమూర్తి (గా); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం 1-0 మహిళామండలి కొలువైయున్నాడే, పాట, వచనరామాయణం రచన: శ్రీనివాస శిరోమణి, సంభాషణ: సహకారసంఘములు ప్రసంగం: వి. ఎస్. వరూధిని; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం 5-30 జానకీ సుందరరాజన్ (వీ); 6-0 (ఆం. వా) - స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (ఆం); 6-25 కోయంబత్తూర్ శకుంతలాదేవి; 7-30 (రి); 9-0 (ఆం. వా); 9-15 (హిం. పా); 10-0 (రి) 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో ఉ॥ 7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-15 (రి); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 నిలయ విద్వాంసుడు (వా); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 హెచ్. రామచంద్రశాస్త్రి (వే); (తిరుచ్చినుండి రిలే); 9-30 లలిత గీతం; 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో ఉ॥ 6-50 (రి); 6-55 కార్యక్రమ వివరణ; 7-0 (తె. వా); 7-15 కమలా రాఘవన్; 7-45 సుశీలా నంజుండయ్య (తు); 8-0 (ఆం. హిం. వా); 8-30 సుశీలా నంజుండయ్య (భ); మధ్యాహ్నం 12-30 (రి); 1-0 (రి); 1-10 (రి); 1-50 (తె. వా); 3-45 పాఠశాలలకు (హిం. ఉ); సాయంత్రం 5-30 సుశీలా నంజుండయ్య (భ); 6-30 (స్టూ. రి); 6-40 స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ—జానపదగీతాలు: గంధం నరసయ్య; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ; 8-0 ప్రస్తుత విశేషం సమీక్ష కె. ఎస్. సుబ్రహ్మణ్యం; 8-15 (రి); 8-20 గంధం నరసయ్య (గీ); 5-30 కమలా రాఘవన్; 9-0 (ఆం. ఉ. వా); 9-30 రూపకియా: కృషన్ చంద్ర; 10-0 పురాని బాందిషేం: పురానే ఖమర్; 10-30 ప్రసార సమాప్తి.

గోవా సమస్యవల్ల లంక ప్రభుత్వ విధానాన్ని న్యూఢిల్లీలో ప్రభుత్వ వర్గాలు ప్రశంసిస్తున్నట్లు న్యూఢిల్లీనుంచి వార్త చేరింది.

హైదరాబాదు 29

కవిరాజ్ పండిట్ దురాదత్ శర్మ వైద్య వాచస్పతి ప్రపంచ ప్రసిద్ధ గాంచిన నవరత్న కల్ప కనిపెట్టినవారు

విశాఖపట్నం, రాజమండ్రి, బెజవాడ, కోయంబత్తూరు, మధనాపల్లి, తెంజావూరు, కాలికట్, ఎర్నాకులం, కొట్టయం, త్రివేండ్రం, నాగర్‌కోయిల్, ఈ పర్యటించి హైదరాబాదు విచ్చే

హైదరాబాదు: ప్రతినెల 29 తాజ్ మహల్ హోటల్, కింగ్ కోఠి రోడ్డు, ఫోన్: 5591.

సలహా పొందు వేళలు: ఉ॥ 7-30 నుండి మ॥ 12-30 వరకు, నుండి రా॥ 7-30 గంటలవరకు.

పై వైద్యులు గమనించి ఆరితేరిన వైద్య సలహాను తీసుకొండి.

వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానంలోప్రయాణంచేస్తారు.

నవరత్న - కల్ప వాడండి

ఆది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నముల మిశ్రమము. దిగువ జబ్బులకు ఆమోఘ నివారిణి: నరముల బలహీనత, జీర్ణసంబంధ వ్యాధులు, అతిమూత్రము, మూలవ్యాధి, శుక్రనష్టము చిన్న పెద్దలకు ఆరోగ్యము చేకూర్చుటకు ఇది యొక్కటే ప్రసిద్ధమైనది. శాంపుల ఆర్డరులకు, ఉచిత కాటలాగుకు వ్రాయండి:

NAVRATNA KALPA PHARMACY, Jullundur City, (India). Grams: Navratna.

కావలెను

కర్నూలు, ఆంధ్ర గవర్నమెంటు ప్రెస్‌లో కంప్యూటర్లుగా పనిచేయ నిమిత్తము దిగువ సంతకందారుచే 31-8-55 వరకు దరఖాస్తులు కోరబడుచున్నవి. అభ్యర్థులు దిగువ అర్హతలు కలిగి యుండాలి:—

(1) అచ్చుపనిలో 5 సంవత్సరాల తక్కువ కాకుండ అనుభవము. లేదా

(2) ప్రెస్ వర్క్సులు చేసిన పనులను జాగ్రత్తగాను, ఖచ్చితంగాను విలువకట్టడానికి, లైన్ అక్కౌంట్లు, బిల్లులు ... వాల్యూమేషను తయారు చేయుటకు, ప్రస్తుతముల ఖరీదులను లెక్క కట్టడానికి, అవసరమైనప్పుడు [illegible] వేయడానికి, ప్రచురణ బిల్లులను పరిశీలించడానికి, సామర్థ్యము, సాంకేతిక పరిజ్ఞానము లేదా

(3) అచ్చుపని సంబంధించిన పనుల బిల్లులను జాగ్రత్తగాను, ఖచ్చితంగాను విలువకట్టి లెక్క వేయడానికి తగిన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానంతో, మద్రాసు సెంట్రల్ పోలిటెక్నిక్ ప్రింటింగు డిప్లమోహోల్డరు వుండాలి.

(2) ఉద్యోగానికి జీతం స్కేలు రు. 45-3-60-ఏ. బి-2½-85.

(3) అభ్యర్థులు తమ స్వంత ఖర్చులమీద మద్రాసులో వున్న నేషనల్ అండ్ ప్రింటింగ్ కంట్రోలరు (ఆంధ్ర) యెదుట హాజరగుటకు సిద్ధపడి వుండవలెను. గవర్నమెంటు సర్వీసునుండి రిటైరైయిన వారుకూడ దరఖాస్తు పెట్టుకోవచ్చును.

నేషనల్ అండ్ ప్రింటింగ్ కంట్రోలర్, 136, పీటర్సు రోడ్డు, రాయపేట, మద్రాసు-14.



నిదర్శనం!

సామాన్య పరిశోధనలు క్రొత్త 'ఆస్ప్రో' నొప్పి మరియు జ్వరమునుండి, సురక్షితమైన, శీఘ్రవిముక్తిని గలిగించును అని తెలుపును.

ఎంతోమంచి ప్యాకింగ్ - అధికభద్రత

క్రొత్త 'ఆస్ప్రో' బిళ్ళల పట్టిని నీళ్లగ్లాసులో వేయండి. మీ యిష్టము వచ్చినంత సేపు దానిని అందులో ఉంచండి. తర్వాత ఆ పట్టీని విప్పి అందలి బిళ్లలను పరీక్షించండి అవి శుద్ధముగాను, పరిశుభ్రముగాను మరియు తేమలేకుండుటను మీరు చూచెదరు.

పరిశోధన 1

గాలి మరియు తేమ చొరకుండా ప్యాక్ చేయబడిన ప్రతి క్రొత్త 'ఆస్ప్రో' బిళ్లయొక్క ప్రత్యేక విశేషం. పరిరక్షణ వల్ల గలిగించబడు కలుషను ఆపక తడవ తేమ ఏదను యేర్పడనీయకుండ దానిని కాపాడును.

అతిత్వరిత చర్య - అతి శీఘ్రబాధా విముక్తి

రెండు క్రొత్త 'ఆస్ప్రో' బిళ్ళలను నీళ్లగ్లాసులో వేయండి. వాటి అద్భుతనూతన నిర్మాణ విధానానికి ధన్యవాదాలు, అవి క్షణమే మెత్తని పొడిగా విడిపోవును. అంత త్వరగా క్రొత్త 'ఆస్ప్రో' మీ శరీరంలో చర్యను ఆరంభించును.

పరిశోధన 2

లేబరేటరీ పరిశోధనలు, క్రొత్త 'ఆస్ప్రో' అత్యంత తరితి బిళ్లలకన్నా అతి త్వరగా కరగిపోవునని ధృవపర్చినవి. క్రొత్త 'ఆస్ప్రో'లో అత్యానం కాగల మూలికలేవి లేవు మరియు అది గుండెలకు, కడుపుకు, హాని కలిగించదు.



చిన్న మూడు బిళ్లల ప్యాకెట్ సైజు 2 అణాలు మాత్రమే

30 బిళ్లలుగల కుటుంబ సైజు రు. 1-2-0 లు.

279-TEL

డిస్ట్రిబ్యూటర్లు: ముల్లర్ అండ్ ఫిప్స్ (ఇండియా) లిమిటెడ్. బొంబాయి, కలకత్తా, మద్రాసు, ఢిల్లీ.

లేఖలు

“బెజవాడే సమంజసం”

ఆర్యా,

ఈ నెల 24 వ తేదీ బుధవారం "ఆంధ్రపత్రిక" లో "విజయవాడ కాదు బెజవాడే" అని బెజవాడ పురపాలక సంఘం చేసిన తీర్మానం మిక్కిలి హర్షదాయకం అని విన్నవిస్తున్నాము. "విజయ" అనేదే వాడుకలో "బెజ" గా మారింది. యుద్ధముల్లని బెజవాడ గావనం సుప్రసిద్ధంగా వాఙ్మయంలో మనకు కనిపిస్తున్నది. అందుచేత బెజవాడ అనే పేరు పునఃప్రతిష్ఠితం కావడం మిక్కిలి సమంజసంగా ఉండునని మనవిచేస్తున్నాము.

—కవిశేఖర విశ్వనాథ నరసింహము, ఎం. ఏ., బి. ఇడి ఆంధ్రోపన్యాసకులు, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజి, మద్రాసు
24-8-55.

కేంద్ర ఆయుర్వేద వైద్యాలయం

స్థాపించాలని ఆంధ్రరాష్ట్ర సభ విజ్ఞప్తి

తెనాలి, ఆగస్టు 22—ఆంధ్రరాష్ట్ర ఆయుర్వేద వైద్య సంఘాల ఐక్య సమావేశం తెనాలి తాలూకా కూచిపూడి గ్రామంలో 21 వ తేదీన డాక్టర్ ఆచంట లక్ష్మీపతిగారి అధ్యక్షతను జరిగింది.

ఆంధ్రదేశంలోని వివిధ సంఘాల తరఫున సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు 40 మందికి పైగా వచ్చారు.

సభను డాక్టర్ వై. సూర్యనారాయణగారు (ఆంధ్రరాష్ట్ర యల్. ఐ. యం. సంఘాధిపతులు) ప్రారంభించారు. ఆయుర్వేద వైద్యులకు, వైద్యానికి సముచిత స్థానం లభించుటకై చోప్రా కమిటీ నియామకంనాటి నుంచి నేటివరకు జరిగిన విషయాలపై ఆరోగ్యశాఖామాత్యులు శ్రీ కళా వెంకట్రావుగారితో జరిపిన సంప్రదింపులను ఆయన వివరించారు.

ఆయుర్వేద వైద్యులలో గల అనైక్యతయే ఇంతవరకు ఆంధ్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకొనకపోవడానికి హేతువుగా కనబడుతున్నది. ఈ సమావేశంవల్ల ఆయుర్వేద సంఘాలలో గల భేదాభిప్రాయములు తొలగిపోయి ఐక్యతకు దారితీయగలదని ఆశిస్తున్నానని అన్నారు.

శ్రీ యల్. ఐ. యం. సంఘ కార్యవర్గంవారి అనుమతితో పాల్గొనుచున్నామని ఈ సమావేశంలో జరుగు నిర్ణయాలను కార్యవర్గానికి నివేదించి వారి అనుమతికై కృషి చేయగలమని అన్నారు.

డాక్టర్ లక్ష్మీపతిగారు మాట్లాడుతూ వైద్యులందరు సోదర భావంతోగాకుండా సోదర వ్యామోహంతో వ్యవహరించి, సంస్థలవారు సంస్థేతరులు అను భేదాలను రేకెత్తించక కేవలం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు బద్ధులై, ఐక్యతను సభవారు సాధించుటకై కృషిచేయవలెనని కోరారు.

సభ కన్వీనర్ డాక్టర్ గోగినేని వెంకటసుబ్బయ్యగారు సమావేశం ఉద్దేశములను వివరించారు. ఆయుర్వేదాభివృద్ధికి ప్రభుత్వంతో సమాలోచనలు జరుగుతున్న ఈ సమయంలో సమైక్యంగా వ్యవహరించుటకు తగు కృషిచేయుటకై అందరు తోడ్పడవలెనని కోరారు.

పిమ్మట విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారి వద్దనుండి వచ్చిన సందేశం సభలో చదివారు.

పిమ్మట సుప్రసిద్ధ వైద్యులు, ప్రముఖులు శ్రీయుతులు వన్నాడు వెంకటస్వామి, శిష్టా సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రకాశ చంద్ర శతపథి, దాండు సుబ్బారావు, కె. విష్ణువర్ధనరావు, ముక్కామల వెంకటశాస్త్రి, జి. సూర్యనారాయణ మోహన్, పలుకువేటి కృష్ణమూర్తి, కె. వెంకటేశ్వర శర్మ (యల్. ఐ. ఎం.), జీ. దాసు (యం యల్ ఎ) వేటూరి శంకరశాస్త్రి, గోనెళ్ళ వెంకటేశ్వరు ప్రాధాన్యార్య, డి. రంగాచార్యులుగార్లు మున్నగువారు చర్చలలో పాల్గొన్నారు.

సభలో క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడినవి:

"ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ఆయుర్వేద విద్యాలయాన్ని సత్వరమే స్థాపించాలి.

సెంట్రల్ ఆయుర్వేదిక్ కౌన్సిల్‌ను వెంటనే ఆంధ్ర రాష్ట్రమందు ప్రాథమికంగా ఏర్పాటుచేయాలి.

ఆంధ్రరాష్ట్రమందు ఆయుర్వేద వైద్యశాల పరిపాలనకుగాను కేవలం ఆరోగ్య వైద్యం తెలిసినవారు లేక దేశీయ వైద్య విద్యాధికులను, మెడికల్ సర్వీసు వైద్యుల కోరవ పరిసమానముగు హోదా, జీతంతో నియమించాలి.

ఆంధ్రప్రభుత్వానికి ఏకాభిప్రాయం తెలియజేసి ఆంధ్రదేశమున ఆయుర్వేదాభివృద్ధికి తోడ్పడుటకై యితర సంఘాలవలె ఆంధ్ర వైద్యమండలితో సహకరించవలెనని ఆంధ్ర యల్ ఐ యం జి. సి. ఐ యం అసోసియేషన్‌వారిని కోరడమైనది."

భారతీయ ప్రజారోగ్యమునకు మూలమగు ఆయుర్వేద ఆరోగ్య సూత్రములను ప్రజలలో ప్రబోధం సల్పుటకు తాలూకా కొక ఆయుర్వేద ప్రచారకుని నియమించవలెనని ప్రభుత్వంవారిని కోరడమైనది.

ఆంధ్ర దేశంలో ప్రస్తుతం ఏర్పడియున్న వివిధ ఆయుర్వేద సంఘముల ప్రతినిధులు వారివారి వివిధ సంస్థల అభ్యుదయమునకు పాటుపడుటతోపాటు ఆయుర్వేదాభివృద్ధికి ఏకముఖంతో మెలగి మాతృ సంస్థగా 38 సంవత్సరాల నుండి ఆయుర్వేదాభివృద్ధికి పాటుపడుచున్న ఆంధ్ర ఆయుర్వేద పరిషత్ సమ్మేళనమును బలపరచి ఆయుర్వేదాభివృద్ధికై పాటుపడ తీర్మానించాము."

ఉద్యోగుల వృత్తి ధర్మాలు

ఆంధ్ర సెక్రటేరియట్ సంఘసమావేశంలో గవర్నర్ ప్రబోధం

కర్నూలు, ఆగస్టు 28—ఆంధ్రగవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదిగారు నేటిసాయంత్రం ఇక్కడి సెక్రటేరియట్ అసోసియేషన్ వారి యాజమాన్యాన నిర్వహింపబడగల సేవా వారోత్సవాలకు ప్రారంభోత్సవం చేస్తూ తమ కార్యకలాపాలను కచ్చితాల వివరణకొంత పరిమితం చేసుకొనరాదని, తమ ఉద్యోగ నైపుణ్యాన్ని పెంపొందించుకోడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు మాట్లాడుతూ, జైలుకు వెళ్ళడం ద్వారానే దేశసేవచేసే రోజులు గతించాయని, ప్రతి వ్యక్తి తన విధులను సమర్థంగా నిర్వర్తించడం ద్వారానే ఇప్పుడు దేశసేవ చేయగలడని తెలిపారు మంత్రులకు సక్రమమైన సలహాల నివ్వడం సెక్రటేరియట్ ఉద్యోగులు నిర్వహించవలసిన విశిష్టమైన బాధ్యతలలో ఒకటని ఆయన అన్నారు.

గవర్నరుకు, ముఖ్యమంత్రికి సంఘాధ్యక్షుడు శ్రీ పి. గోపాలరావుగారు స్వాగతమిస్తూ, సెక్రటేరియట్ ఉద్యోగులకు గృహవసతి, వినోద కార్యక్రమాల నిర్వహణకు సంఘానికి అవసరమైన సౌకర్యాలను కల్పించినందుకు కృతజ్ఞత తెలిపారు.

సెక్రటేరియట్ ఉద్యోగులకు సెంట్రల్ స్కేల్సు ప్రకారం జీతాలను యివ్వాలని, కొత్త నియామకాలను ప్రమోషన్లను జరపడానికి సెక్రటేరియట్ శాఖలన్నిటిని ఒకే యూనిట్‌గా పరిగణించాలని, బ్రిటన్‌లోవలె ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వ్యవహారాలను నిర్వహించగల వైట్ కౌన్సిల్స్ వంటి సంఘాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ఆంధ్ర సెక్రటేరియట్ అసోసియేషన్ వారి సేవా వారోత్సవాలకు ప్రారంభోత్సవం చేస్తూ గవర్నర్ శ్రీ త్రివేదిగారు ఇలా పేర్కొన్నారు:—

"సెక్రటేరియట్ సంఘం ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలను సమర్పించింది అందులో చాలావటిలో సంఘం విజయాన్ని సాధించింది. సంఘం సమర్పించిన విన్నపాలన్నిటికి సమాధానాలు యివ్వబడ్డాయి. ఈ విజయాలను సాధించినందుకు మీ సంఘాన్ని అభినందిస్తున్నాము. ఎందుచేతనంటే, సమర్పించబడ్డ విజ్ఞప్తులన్నిటికి సమాధానాలను పొందడం నా అనుభవంలో గొప్ప విశేషం. నేను ఉత్తరం వ్రాసిన తర్వాత తిరిగి రెండు మూడు సార్లు రిమైండరను వ్రాయనిదే నాకు సమాధానాలు అందలేదు కాబట్టి, మీ విజ్ఞప్తుల విషయంలో ప్రశంసనీయమైన, సత్వరమైన రీతిలో సమాధానాలు పొందినందుకు మీ సంఘాన్ని అభినందిస్తున్నా (హర్షధ్వానాలు) ఈ ఉత్తరప్రత్యుత్తరాల విషయమై ఇంకొక విషయం కూడా కలదు. అది కేంద్ర ప్రభుత్వంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపడంలో సాధించిన విజయానికి సంబంధించినటిది. నిజంగా నాకు వచ్చిన సమాధానాలకంటె కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన సమాధానాలు చాలా తక్కువ. ఇండియా ప్రభుత్వం ఆనకు వ్రాసిన ఉత్తరాలలో సగానికిసగం ఉత్తరాలకు మాత్రమే జవాబులివ్వడం జరిగింది ఆ వచ్చిన సమాధానాలలో కూడా నూటికి 10 వంతులవరకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలమైనటివి. మిగతా జవాబులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలమైనటివే."

"సభ్యుల యోగక్షేమాల అభివృద్ధి కోసం కృషిచేయడమే సంఘం ముఖ్య లక్ష్యం. అందువల్ల సభ్యులలో ఐక్యభావం పెంపొందగలదు. ప్రజలకు ఉత్తమంగా సేవ చేయడం కూడా తమ కర్తవ్యమని గుర్తుంచుకొనగలరని భావిస్తున్నాను. ప్రజలకు సేవ చేయవలసిన సంఘం సభ్యుల కష్టాల నివారణకు ట్రేడ్ యూనియన్‌గా వ్యవహరించడం ప్రారంభిస్తే ఆ సంఘం ప్రజలకు చెయ్యగల సేవ పరిమితమై పోగలదు."

"సెక్రటేరియట్ ఉద్యోగులలో అన్ని తరగతులకు చెందిన ఉద్యోగులు నిర్వహించే కార్యక్రమాలు సమానమైనవేకొన్ని రకాల ఉద్యోగులు నిర్వహించే కార్యక్రమాలు మరికొందరు నిర్వహించే వాటికంటె తక్కువ ప్రధానమైనవని ఏ ఒక వ్యక్తికూడా భావించరాదు. తమ కార్యక్రమాలను సత్వరంగా నిర్వహించడం ఆలస్యం జరక్కుండా కార్యనిర్వహణలో కాలహరణం లేకుండా చూడడానికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలి. ఈ సందర్భంలో యుద్ధకాలంలో (రక్షణశాఖ) నేను పొందిన అనుభవాన్ని గురించి చెప్పడం సమంజసం కాగలదు. యుద్ధకాలంలో ప్రతి వ్యక్తికూడా ఆఫీసునుంచి వెళ్ళకముందే ఆ రోజు కార్యక్రమాన్ని పూర్తిచేయడం తన విధిగా భావించేవాడు. గుజరాత్‌లోను, బొంబాయిలోను అక్కొంటులు ఒక్క పైసాకూడా తేడాలేకుండా తేల్చేవరకు రోజు పని విడువకుండా పనిచేసేవారు. అక్కౌంటెంటులు గల కంపెనీలు ఇప్పటికీకూడా కలవు. సెక్రటేరియట్‌లో రోజురోజుకే పని పెరిగిపోతున్న విషయం వాస్తవమైనటిదే. ఏ రోజు పనిని ఆ రోజులో ముగించడం సెక్రటేరియట్ ఉద్యోగులకు సాధ్యం కాకపోవచ్చు. మరునాటి రోజైనా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడాన్ని తమ లక్ష్యంగా ఉద్యోగులు పెట్టుకోవాలి. అదే సాధ్యమైతే ఇప్పటికంటె వెయ్యిరెట్లు పైగా కార్యక్రమం నిర్వహించబడగలదనటం నిస్సందేహం. ప్రభుత్వ వ్యవహారాలు ఒక భాగమైన సెక్రటేరియట్‌లో అనుదినం ఎంతో కాగితం వినియోగించబడినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమన్న విమర్శ కలదు. ఈ విమర్శను నేను కాదనజాలను."

"ఇండియా అంతటకూడా పరిపాలనా నైపుణ్యం సన్నగిల్లిందన్న ఫిర్యాదుకూడా కలదు. ఇటీవల ఎన్ని సంవత్సరాలనుంచి పరిపాలనా నైపుణ్యాన్ని పెంపొందించాలన్న సమస్యపట్ల చాలా శ్రద్ధచూపబడుచున్నది.

ఉద్యోగ నైపుణ్యాన్ని పెంపొందించుకోదానికి సెక్రటేరియట్ సంఘ సభ్యులు కృషి చేయాలి."

ముఖ్యమంత్రి శ్రీ బి. గోపాలరెడ్డిగారు మాట్లాడుతూ, ఉమ్మడి మద్రాసు సెక్రటేరియట్ సంప్రదాయాల ననుసరించి ఆంధ్ర సెక్రటేరియట్ అసోసియేషన్ కూడా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నందుకు హర్షం ప్రకటించారు.

పంచాయతీల ఆదాయం అభివృద్ధికి రాష్ట్ర సభలో అధ్యక్షుని సూచనలు

విశాఖపట్టణం, ఆగస్టు 28 — “గ్రామ పంచాయతీల ఆదాయాన్ని వృద్ధిచెయ్యడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. భూమిశిస్తులో 15 వ వంతు పంచాయతీలకివ్వాలి. స్టాంపు డ్యూటీమీద వచ్చే ఆదాయంలో జిల్లా బోర్డులకు వాటా యివ్వడం పంచాయతీల ఆదాయానికి గొడ్డలిపెట్టు” అని నిన్న యిక్కడ జరుగుతున్న ఆంధ్ర రాష్ట్ర తృతీయ పంచాయతీ మహాసభకు అధ్యక్షత వహించిన శ్రీ నరసింహ దేవర సత్యనారాయణగారు సూచించారు.

ఆయన ఉపన్యాసంలో ముఖ్య భాగాలివి: 1950 సంవత్సరం మద్రాసు పంచాయతీ యాక్టులో 3 వ తరగతి పంచాయతీలకు 12½% చొప్పున భూమిపన్నులో ఆదాయం రాష్ట్ర మొత్తంలో ప్రత్యేకనిధి క్రింద ఏర్పాటుచేసి, జనాభా పరిబడిని 2 వ నెంబరు పంచాయతీలకు పిరాకం ఈయబడునని శాసనం కావింపబడినది.

"సంయుక్త మద్రాసు రాష్ట్రములో వున్నప్పుడుగాని, నేడుగాని, యీ శాసనము గ్రంథస్థమయి యున్నదేకాని అమలులోనికి రాలేదు. మద్రాసు ప్రభుత్వంవారు, యీ ప్రత్యేకనిధి శాసన నుండి తొలగించుటకు బిల్లును ప్రవేశపెట్టనై యున్నారు. మరియు భూమి పన్నుమీద అదనముగా రెండణాల సర్‌చార్జీవేసి, యీ వచ్చిన ఆదాయమును స్థానిక సంస్థలలో కలుగుచున్న లోటును భర్తీ చేయుటకు శాసనం కావింపనై యున్నారు. ఇందులో పంచాయతీలకు ఏమివాటా యిచ్చెదరో తెలుపబడలేదు. ఈ అదనపు భూమిపన్ను సర్‌చార్జీవల్ల 75 లక్షల ఆదాయం రాగలదని అంచనా ప్రభుత్వంవారు కట్టియున్నారు. ఈ పన్ను గ్రామాదులలో నివసించెడి రైతులమీద పడుతున్నది. ఇది అదనపు భూమిపన్ను, దీని వినియోగం అధికభాగం సహ్యతాలుకా జిల్లా బోర్డుల నిర్వహణమునకు వినియోగమగును. ఈ అదనపు పన్ను గ్రామ పంచాయతీలకు సంక్రమింపచేసిన గ్రామాదులలో యెక్కువ సౌకర్యములు చేకూర్చవచ్చును.

"ప్రభుత్వంవారి దయాధర్మ భిక్షమీద ఆధారపడి యుండకూడదు. ఇట్లుకాకుండ ప్రభుత్వంవారు యీ దిబ్బను కేంద్రీకృతం చేసి తమ యిష్టప్రకారం స్థానిక సంస్థలకు విరాళము లిచ్చుటకు సంకల్పించియున్నారు. మద్రాసు ప్రభుత్వమువారి ఈ ప్రయత్నమును 14 వ తేదీని ప్రకటించబడిన హిందూ పత్రికవారి ప్రధాన వ్యాసములో తీవ్రముగ విమర్శించబడినది. భూమిపన్ను విధానం యేదో ఒక విధమున పరిష్కారం కానిదే అదనంగా 2 అణాల సర్‌చార్జి భూమి పన్నుపై వేయుట అక్రమమని విమర్శించినారు సాధారణంగా ఆంధ్రప్రభుత్వం వారు కూడా, మద్రాసు ప్రభుత్వంవారి పరపడినే యిటి విషయములలో అనుసరింతురు. మన ప్రధానామాత్యులగు శ్రీ గోపాలరెడ్డిగారు యీ మధ్యన కావించిన ప్రసంగములో పంచాయతీలకు శాసనం ప్రకారం యీయవలసిన 12½% వంతు పంచాయతీనిధి, శాసనం నుంచి తొలగింపబడునని సూచనప్రాయంగ ప్రస్తావించారు పాపం మన స్థానిక శాఖామాత్యులు శ్రీ నాగేశ్వరరావుగారు 5% వంతువనే యిస్తేనే కాని బాగుండదని గట్టిగా తమ అభిప్రాయమును వ్యక్తపరచినట్లు ప్రకటించబడినది. తుదకు మంత్రివర్గంలో పర్యవసాన మేమగునో మనకు తెలియని విషయం కాదు.

"స్థానిక శాఖామాత్యులు శ్రీ నాగేశ్వరరావుగారు గతిచూడల, స్థిరాభిప్రాయం కలవారు పంచాయతీల భావి పురోభివృద్ధి ప్రభుత్వంవారు కలుగచేసెడి ఆర్థికోపపత్తిపైననే ఆధారపడియున్నది.

"బొంబాయి రాష్ట్రములో పంచాయతీలకు యెక్కువ ఆర్థికస్తోమతు కలుగజేయుచున్నారు వారి శాసనంలో భూమి పన్నులో 100 కి 15 వ వంతు యివ్వబడు నిర్ణయముజేసిరి ఆ ప్రకారం పంచాయతీలకు ఏ గ్రామములో వసూలయ్యెడి భూమిపన్నులో 15 వ వంతు ఆ గ్రామ పంచాయతీల నిధులకు సంక్రమింపచేయుచున్నారు. ఇతర రాష్ట్రములలో కూడా భూమి పన్నులో 15 మొదలు 20 వ వంతువరకు పంచాయితీలకు సంక్రమింపవలసినదని కోరుచున్నాను.

"కాంగ్రెసు విలేజి పంచాయతీ కమిటీవారు కూడా తమ నివేదికలో పంచాయతీ నిధి అభివృద్ధికి భూమి పన్ను వసూలు పంచాయితీలకు వప్పగించి. నూటికి 15 మొదలు 25 వరకు ఆదాయం చేకూర్చవలెనని తమ నివేదికలో ప్రకటించారు.

"ఢిల్లీలోను, సిమ్లాలోను, జరిగిన స్థానిక శాఖామాత్యుల సమావేశములలో పంచాయతీలకు భూమి పన్నులో 15% ఆదాయం ఇచ్చి పంచాయతీల సక్రమ కార్యనిర్వహణమునకు తోడ్పడవలెనందిగా తీర్మానించారు.

"కేంద్ర ప్రభుత్వంవారు యీ తీర్మానం పట్ల తమ ఆమోదమును సూచించినారు ఈ ఆశయములు తీర్మానములు అన్నియు గ్రంథస్థములగు చున్నవే గాని అమలులోనికి రాలేదు. ఆశయములు, ఆదర్శములు అభియోగములు ఆపరణ. పంచాయతీలపట్ల కుప్పతిప్పలుగ వచ్చుచున్నవి. కాని పంచాయతీల ఆదాయ అభివృద్ధికి, సానుభూతి కనుబడుటలేదు. ఇంక పంచాయతీలు తమ విధులను ఎట్లు నిర్వర్తించగలవు?

"కేంద్ర ప్రభుత్వం నూతన పన్నులు విధించి తమ ఆదాయమును వృద్ధిపరచుకొనుచున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు పన్నులు వేసి తమ నిధులను పెంచుకొనుచున్నవి. పంచాయతీలకు క్రొత్తగా వేసుకునే పన్నులేమియు లేవు. గోరుచుట్టుపై రోకటిపోటనునట్లు, భూమి పన్నులో వాటాలేదు సరిగదా స్టాంపుడ్యూటీమీద వచ్చెడి ఆదాయంలో కూడా జిల్లాబోర్డులకు వాటా పంపకం చేయుటకు ఆంధ్రప్రభుత్వంవారు క్రొత్త బిల్లు ప్రవేశ పెట్టుచున్నారు. ఇది పంచాయతీల ఆదాయమునకు గొడ్డలిపెట్టు. పంచాయతీలు విధించుకొను పన్నులలో ఇండ్ల పన్ను, వృత్తిపన్ను నిర్బంధమైనవి. ఇందు ఎద్ల పన్ను ప్రభుత్వంవారే తీసివేసినారు. ఇక ఇండ్ల పన్ను వృత్తిపన్ను మిగిలియున్నవి. గ్రామాలలో నూటికి 90 ఇండ్లు పూరి కొంపలే. గ్రామాలలో వృత్తులు ఆదివరకే నశించినవి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత పారిశ్రామికులు, వృత్తులులేక పొట్టచేతబట్టుకొని తిరిగి మెతుకొనుచున్నారు. ఇక మంగలి, చాకలి, వృత్తులమీద పన్నులు విధించుటవి ఏమియు లేవు. గొల్లవాళ్ళ మేకలు, ఎలకలు పంచాయతీలకు మిగిలినవి. ఏమి పంచాయతీలకు ఏమి ఆదాయం చేకూర్చగలదు? పేరు గొప్ప ఊరుదిబ్బ అనునట్లు గ్రామ పంచాయతీల ప్రాభవ వైభవం నిలబెట్టకోవలసినదే కాని వారి హక్కులు, వారి వనరులు వారి ఆదాయం, వారి సాధనసంపత్తి మనకు లేదు.

"ప్లానింగ్ కమిటీవారు పల్లెటూళ్ళ పురోభివృద్ధికి తమ ప్రణాళికలన్నిటిని కార్యాచరణలో పెట్టి, గ్రామస్థులకు గ్రాసవాసో దైన్యంలు లేకుండా సంరక్షించుటకు కృషి సలుపుచున్నామని ప్రకటించుచున్నారు. ఈ ప్రణాళికలన్నియు అఖిలభారత స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, జిల్లా అధికారుల లెవెలులోను నడుచుచున్నదే కాని, గ్రామ లెవెలులోనికి దిగలేదు. అన్ని ప్రణాళికలు కేంద్రీకరింపబడుచున్నవి. నిర్మాణ నిర్వహణములు కేంద్రీకరింపబడుచున్నవి. ముఖ్యమంత్రుల సమావేశములు, ప్లానింగ్ మంత్రుల సమావేశములు, ప్లానింగ్ సెక్రటరీల సమావేశములు, జిల్లా కలెక్టర్ల సమావేశములు జరుగుతున్నవి తర్జనభర్జనము చేయుచున్నారు.

"పన్నులు వృద్ధియగుచున్నవి. ఉద్యోగులపై యుద్యోగులు నియమింపబడుచున్నారు ఎడారులలో యింకిపోవు మహానదులవలెనే ప్రభుత్వంవారి ధనప్రవాహం పల్లెటూళ్ళ ప్రజల ఆర్థికోపపత్తికి ఇంకను అందుట లేదు ప్రథమ పంచవర్ష ప్రణాళిక కాలము సమాప్తమగుచున్నది. రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమగుచున్నది. శ్రీ మహలనోబిస్, మొదలుగాగల ఆర్థికవేత్తలు రెండవ పంచవర్షప్రణాళికలో దేశ ఆదాయము వృద్ధియగునని తలపడుచున్నారు. నిరుద్యోగ సంఖ్య తగ్గి, ఎక్కువమందికి వ్యాపారములు, ఉద్యోగములు కల్పింపబడునని ప్రకటించబడినవి. వుద్యోగుల సంఖ్య పెరుగుట తథ్యమే కాని ఫలితం ప్రభుత్వోద్యోగుల నిరంకుశ పరిపాలనా విధానం పెరుగుచున్నదని శ్రీ మణిలాల్ నానావతిగారు విమర్శించినారు

"ప్రతి నూతనోద్యోగి తమ అధికారమును చెలాయించుచున్నారే కాని సేవాతత్వం అలవాటు చేసుకొనలేదు. ఇది పర ప్రభుత్వ విధానం వలన సంక్రమించిన దుష్ఫలితం ఇందుకు సరియైన పద్ధతి ప్రణాళికాసంస్థలను పెంపొందించి అనగా దబరీత్యా పంచాయతీల ద్వారాను, సహకార సంఘాల ద్వారాను ఈ ప్రణాళికలన్నిటిని గ్రామ లెవెలులో అమలు పరచిన పంటలు వృద్ధి కాగలవు. ఆదాయం పెరగగలదు. వృత్తులు పోషింపబడగలవు జన సామాన్యానికి పనులు కల్పింపబడును నిరుద్యోగుల సంఖ్య తగ్గును ప్రభుత్వంవారు తమ అధికారుల ద్వారా ఈ ప్రణాళికలు అమలు పరచిన ఈ ధనం మధ్యదళారీల పరమగును గాని కష్టపడి పనిచేయు గ్రామస్థులకు ముట్టదు. ఇందుకు కేంద్ర ప్రభుత్వంవారు, రాష్ట్ర ప్రభుత్వంవారు, తమ దృక్పథం మార్చుకొని కేంద్రీకరణ పద్ధతి రద్దుపరచి, వికేంద్రీకరణ పద్ధతి, అమలులో పెట్టినగాని గ్రామ సమస్యలు అశేషంగా తీరిపోవును భూ సంస్కరణ విధానం, పన్ను విధానం, రెవిన్యూ బోర్డువారు తీర్చలేదు. ఇవి గ్రామ పంచాయతీలే తీర్చవలయును అనుచు విధానం గ్రామ పంచాయతీలే అమలులో పెట్టవలయును.

జిల్లాబోర్డుల పునర్నిర్మాణం వలన పంచాయతీల ఆదాయం హరిస్తుంది. రాష్ట్రప్రభుత్వముల ఆదాయం కూడా దిగజారును. ఏవిధంగా చూచినను, జిల్లాబోర్డుల స్థాపనం అనవసరం. విస్తృత యోజనం ఇక యీ విషయం యితమిత్తం నిర్ధారణ చేయుటకు, పంచాయతీ శాసనం మార్పు కావించుటకు ఆంధ్ర ప్రభుత్వంవారు ప్రత్యేక ఒక ఉపసంఘమును స్థాపించనై యున్నట్లు ప్రకటించుచున్నది. ఈ సంఘములో పంచాయతీలకు ప్రాతినిధ్యం నిచ్చి తమ అభిప్రాయం వ్యక్తపరచుటకు అవకాశం కలుగజేయవలసినదిగా స్థానిక శాఖామాత్యులకు మా మనవి.

"బొంబాయి రాష్ట్రంలో భూమి పన్నులో 15 వ వంతు నికరంగా పంచాయతీల పరం చేయబడుచున్నది. పంచాయతీలు నియోగించు కార్యదర్శుల జీతంలో 3 వ వంతు జీతము నిచ్చుచున్నారు. నిర్బంధ కిస్తీలు కరువుఖర్చులో సగండబ్బు ప్రభుత్వంవారు భరించుచున్నారు. గ్రామ పారిశుద్ధ్యమునకు నూటికి 60 వ వంతు చేసెడు పనులలో ప్రభుత్వం వారు విరాళము లిచ్చుచున్నారు. బొంబాయి రాష్ట్రప్రభుత్వం వారి ఆదర్శకం, మన ఆంధ్రప్రభుత్వంవారు తీసుకొని గ్రామ పంచాయతీల నిధుల పెంపొందించుటకు తోడ్పడవలసియున్నది. ఈ పద్ధతి ప్రభుత్వం వికేంద్రీకరణ పద్ధతిని తమ హక్కులను, అధికారములను పంచాయతీలకు అప్పగించినచో పంచాయతీలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తింపగలవు.

"పంచాయతీ రాజ్యం దేశములో సక్రమ పద్ధతులపై వ్యాపకం చేయుట ప్రభుత్వం వారి ధర్మం. భారత రాజ్యాంగ స్మృతిలో నిర్దేశించిన ప్రకారం పంచాయతీల పురోభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం తమ ఆదాయములో కొంత త్యాగంచేసి. ఆర్థిక సంపత్తిని కలగజేసిన, పంచాయతీలు స్వతంత్ర రాజ్యాంగ ఖండములుగా విరాజిల్లగలవు అప్పుడే దేశమంతయు "సుజలాం సుఫలాం" సస్యశ్యామలం కాగలదు."

'ప్రజల సౌకర్యం కొరకు ప్రకృతి సంపదను వినియోగించండి'

రాజమండ్రిలో విద్యార్థులకు మంత్రి శ్రీ చంద్రమౌళిగారి ఉద్బోధ

రాజమండ్రి, ఆగస్టు 26—ప్రకృతి సంపదను ప్రజల నిమిత్తం వినియోగించడం నేర్చుకొనవలసిందిగా రెవిన్యూమంత్రి శ్రీ చంద్రమౌళిగారు యిక్కడ ఆర్ట్సు కాలేజీలో ప్రసంగిస్తూ విద్యార్థులను ఉద్బోధించారు.

రెవిన్యూ శాఖామాత్యులు శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు నిన్న ఉదయం 10-30 గంటలకు గవర్నమెంట్ ఆర్ట్సు కాలేజీకి వచ్చారు కాలేజీ ప్రిన్సిపాల్ టి. యు వైస్‌ప్రిన్సిపాల్ శ్రీ చింతలూరి సుబ్రహ్మణ్యం, ఫిజిక్స్ పీప్ శ్రీ తెలికిచర్ల కృష్ణమూర్తి, ఇంగ్లీషు పీప్ శ్రీ ఎ. శ్రీనివాసరావు, తెలుగు పీప్ శ్రీ బి. ఎస్. ఎస్. ఆచార్యగారలు మంత్రికి స్వాగతంచెప్పి సభాస్థలికి తీసుకువెళ్ళారు.

సుమారు 12 వందల మంది విద్యార్థినీ విద్యార్థుల సుదీర్ఘ హర్షధ్వానాల మధ్య మంత్రి ఇలా ముచ్చటించారు:

"నను లెన్ని ఉంచే నేమి నిరంతరం మహోత్సాహంతో చకచకలాడే యువకులను కలుసుకోవడం కంటె వేరే ఆనందమేముంది? నా కిలాంటి అవకాశమిచ్చిన విద్యార్థిసంఘాన్ని ఉపాధ్యాయ వర్గాన్ని అభినందిస్తున్నాను అనేకమంది పెద్దలు విద్యార్థులు రాజకీయాలలో చురుకుగా పాల్గొనకూడదని చెప్పటం మనం వింటున్నాం. నేనా సంగతి ఒప్పుకోను. విద్యార్థులు పాల్గొనని ఉద్యమం ప్రపంచంలోనే లేదు. మన దేశంలో ప్రతి జాతీయోద్యమంలో ప్రతి పర్యాయం విద్యార్థులు పాల్గొన్నారు కనుకనే విజయం చేకూరింది. ఈ మధ్యనే ఫ్రెంచివారిపై జరిగిన ఆందోళనలో కూడా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుతం పోర్చుగీసులపై గోవాలో జరుగుతున్న సత్యాగ్రహోద్యమంలో విన్నకాక మొన్ననే రామ్మనోహర్, ఆగన్మోహన్‌వంటి అనేకమంది విద్యార్థి యువకులు ప్రాణార్పణం చేశారు. అది విద్యార్థిలోకానికి దేశానికికూడా గర్వకారణమే. తమ చదువులకు అనవసరంగా అంతరాయం కలగకుండా విద్యార్థులు రాజకీయాలలో పని చేయాలనే నా అభిప్రాయం.

"విద్యార్థులు పటిష్ఠులు కావడం విద్యను సముపార్జించడం కేవలం జ్ఞానం కోసమే కాక ఉద్యోగార్జన కోసం కూడా. అయినా కాలేజీ వదలిన ప్రతి విద్యార్థి ఏదో ఉద్యోగం కోసం తాపత్రయపడుతూ ఉండడాన్ని నేను మెచ్చుకోలేను. ప్రతి విద్యార్థి తన చదువు ముగించుకుని వరులకు ఎంతో కొంత ఉపకారం చేస్తుండాలి పనకృషికి లోటు లేకుండా స్వతంత్ర జీవనం చేసుకోవాలి.

విద్యార్థులు కళాశాల తరగతులలో క్రమశిక్షణతో ఉపాధ్యాయవర్గం నేర్పే విద్యను చక్కగా నేర్చుకోవాలి. కళాశాలలో నుంచి బయటికి రాగానే విద్యార్థులు ఉపాధ్యాయులు ఆశా ఒకటే ఈ సమాజ పునర్నిర్మాణానికి మనం ఏం చేయాలి? అని కలిసి మెలిసి ఆలోచించి సాంఘిక సేవ చెయ్యాలి.

"మన ఆంధ్ర దేశంలో ప్రకృతి సంపద తగినంత ఎక్కువగానే ఉంది. మీ కళాశాలలో సంపాదించుకునే విజ్ఞానంతో ఆ ప్రకృతి సంపదలను సమాజోపయుక్తం చెయ్యాలి.

మనకంటె అవసరంలో వున్న పొరుగువారికి ఉన్నంతలో సహాయ పడటమనే సుగుణాన్ని అందరమూ అలవర్చుకోవటం ప్రస్తుత సమాజస్థితిలో చాలా అవసరం.

"సనుష్టిగా దేశకళ్యాణానికి సంఘక్షేమానికి మహత్తర కార్యసాధనకు మీ విద్య విజ్ఞానం, జీవితం ఉపయోగపడాలని కోరుతున్నాను."

మంత్రి తమ ప్రసంగాన్ని ముగించగానే విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా కరతాళ ధ్వనులు చేశారు.

కాలేజీ అధ్యాపకవర్గం తరఫున శ్రీ తెలికిచర్ల కృష్ణమూర్తి, కాలేజీ విద్యార్థి సంఘం తరఫున దాని కార్యదర్శి శ్రీ ఆర్. శ్రీనివాసరావుగార్లు మంత్రికి వందన సమర్పణ చేశారు.

తర్వాత మంత్రి చంద్రమౌళిగారు శ్రీమతి బత్తుల కామాక్షమ్మగారు నడుపుతున్న వేశ్య సేవాసదనం, సంస్కృత యువతీశాల, అందులోనే స్త్రీల సంక్షేమ సంఘం నడుపుతున్న పారిశ్రామిక శాలనుకూడా సందర్శించారు.

మధ్యాహ్నం శ్రీమతి నీరుకొండ వెంకటరత్నమ్మ (యం. యల్. ఎ.) మంత్రి శ్రీ చంద్రమౌళి గౌరవార్థం విందుచేశారు ఆ విందులో మంత్రితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

పాలకొల్లులో చక్కెర ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్

పాలకొల్లు, ఆగస్టు 26—పాలకొల్లు చక్కెర ఫ్యాక్టరీ "పాలకొల్లు అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్" అనే పేరుతో రిజిస్టర్ చెయ్యబడింది.

కో-ఆపరేటివ్ సొసైటీల డిప్యూటీ రిజిస్ట్రార్ (భీమవరం) రిజిస్టర్ చేశారు.

22 వ తేదీని సొసైటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లైసెన్సు కొరకు దరఖాస్తు పెట్టుకున్నది. రోజుకు వెయ్యి టన్నుల చెరకు ఆడించడానికి, ఫ్యాక్టరీని పాలకొల్లులో నిర్మించడానికి అనుమతించవలసిందని దరఖాస్తులో కోరారు.

కమిటీవారు వాటా ధనం వసూలుచెయ్యడానికి చురుకుగా పనిచేస్తున్నారు.

సమాధానకర్తల సంఘం నియామకం

మంత్రి శ్రీ లచ్చన్నగారికి నౌకా కార్మికుల విజ్ఞప్తి

విశాఖపట్టణం, ఆగస్టు 20—హిందూస్థాన్ షిప్‌యార్డు లేబర్ సంఘం, స్టాఫ్ సంఘం, గాంధీ గ్రామ కాంగ్రెసు సంఘం సంయుక్త యాజమాన్యాన విద్యుచ్ఛక్తిశాఖ మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారికి సన్మానం చెయ్యడానికి 13 వ తేదీని పట్టాభి పార్కులో బహిరంగసభ జరిగింది.

సభకు డాక్టర్ యం. వి. కృష్ణారావుగారు అధ్యక్షత వహించారు.

డాక్టర్ యమ్. వి. కృష్ణారావుగారు శ్రీ లచ్చన్నగారికి స్వాగతం చెబుతూ, షిప్‌యార్డ్ లేబరునకు, మేనేజిమెంటుకు మధ్య "జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ" నొకటి ఏర్పాటు చెయ్యాలని కోరారు.

శ్రీ లచ్చన్నగారు సమాధానమిస్తూ, పైన పేర్కొన్న జాయింటు కన్సల్టేటివ్ కమిటీ విషయంలో తను చేయగలిగిన సాయమంతా చేస్తానని వాగ్దాన మిచ్చారు.

స్థానిక వైద్యులు, ట్రేడ్ యూనియన్ నాయకుల సమావేశం నిన్న డాక్టర్ బాపిరాజుగారి హాస్పిటల్‌లో డాక్టర్ యం. వి. కృష్ణారావుగారి అధ్యక్షతన జరిగింది.

డాక్టర్లు, కార్మిక నాయకులు కలిసి మంత్రి లచ్చన్నగారిని ఆంధ్రా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్సు కార్పొరేషన్ కింద యివ్వబడు వైద్య సహాయమునకు అనుకూలంగా ఉండునట్లు (సప్లిమెంట్ చేయుటకు) పానల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టమని అర్థించారు. మంత్రి దీన్ని గురించి తగిన చర్యలు తీసికోటానికి ప్రయత్నిస్తామన్నారు.

కింతలి గ్రామంలో పంటలనష్టం

శ్రీ కాకుళం, ఆగస్టు 25—"కింతలి కాలువకు మరమ్మత్తులు లేనందున శ్రీ కాకుళంజిల్లా చీపురుపల్లి తాలూకాలో కింతలి గ్రామంలో పంటలు పూర్తిగా నష్టమైనవి. దుర్వుపనులు జరగలేదు, రైతులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం కలగలేదు. నష్టమైన పంటలకు రెమిషన్ యివ్వవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, పశువులకు మేత యిప్పించవలసిందిగా అర్థిస్తున్నాను." అని, చీపురుపల్లి తాలూకా ప్లానింగ్ కమిటీ సభ్యుడు శ్రీ వి. హెచ్ రంగరాజుగారు వ్రాస్తున్నారు.



SUNDAY LOKASATTA

Marathi Weekly Newspaper with the LARGEST NET SALES

Consistently up!

Consistently upwards is the keynote of Lokasatta Circulation. Each and every month in 1954 showed an increase over the corresponding month of 1953.

BUT NO INCREASE IN ADVERTISING RATES



The Contract Rate of Rs.10/ per col. inch works out at 2 As. 2 Ps. per 1,000 copies

Inquiries to:
THE ADVERTISEMENT MANAGER
SUNDAY LOKASATTA
POST BOX 867, G.P.O BOMBAY



చేనేత పరిశ్రమ అభివృద్ధి

కేంద్ర ప్రభుత్వం సహాయం

న్యూఢిల్లీ, ఆగస్టు 27 — చేనేత పరిశ్రమ అభివృద్ధి నిమిత్తం భారత ప్రభుత్వం అఖిల భారత చేనేత సంఘ వారికిన్నీ, ఆయా రాష్ట్రాలకున్నూ ఋణాల రూపంగానేమి, విరాళాల రూపంగానేమి అదనంగా మరొక 20 లక్షల రూపాయలు మంజూరు చేసింది.

న్యూఢిల్లీలో ఈ సంవత్సరం అక్టోబరులో జరుగనున్న భారతీయ పరిశ్రమల ప్రదర్శనంలో పాల్గొనడానికిగాను అఖిల భారత చేనేత సంఘ వారికి 4,49 000 రూపాయలు వ్యయం కింద మంజూరు చేయబడింది.

బొంబాయిలో వున్న చేనేత వస్త్రాల ప్రదర్శనశాలకాక ఆయా స్థానాలలో మరొక 11 ప్రదర్శనశాలలను నెలకొల్పడానికి 3,51,100 రూపాయలు మంజూరు చేయబడింది. ఇవి నాగపూరు, కలకత్తా, గ్వాలియరు, కాశీ, మద్రాసులలోనూ, హైదరాబాదు తిరువాన్కూరు, కొచ్చిన్, సౌరాష్ట్ర, ఒరిస్సా ఆంధ్ర అస్సాంలలోనూ ఏర్పాటు చేయబడతాయి. ప్రదర్శనశాలల నిమిత్తం కావలసిన సరుకును అవసరమైనప్పుడల్లా కొంటూ ఉండడానికి 2 లక్షల రూపాయలు మంజూరు చేయబడింది. సౌరాష్ట్రంలో చేనేత పనివారల కో-ఆపరేటివ్ సొసైటీలకు 1 56 250 రూపాయలు ఋణమూ, కొన్ని రకాల పరికరాల కొనుగోలు నిమిత్తం బీహారుకు ఒక లక్ష రూపాయలు విరాళం మంజూరు చేయబడినవి పుదుచ్చేరికి 28 400 రూపాయలు ఋణమూ, 4 890 రూపాయలు విరాళం మంజూరుచేయబడ్డాయి. విరాళంగా ఇచ్చిన మొత్తం రిబేటు క్రింద ఇతర ఖర్చుల క్రింద వినియోగించబడుతుంది.

అజ్మీరుకు 15 వేల ఋణమూ, 9 వేల రూపాయల విరాళమూ మంజూరు చేయబడినవి. అప్పు 3 విక్రయశాలల నిర్వహణవ్యయం క్రిందనూ, విరాళం మూడు అద్దకపు కార్ఖానాలను నెలకొల్పే నిమిత్తమున్నూ వినియోగించబడుతుంది. భోపాలుకు 10,510 రు ఋణం, 8 వేల రు. విరాళం మంజూరు చేయబడ్డాయి. పెప్సూకు 13,750 రు. విరాళం 750 రూపాయల ఋణం యివ్వబడింది.

హైదరాబాదులో పట్టు చేనేత పరిశ్రమ అభివృద్ధి నిమిత్తం, రు 4,96,500 ఋణమున్నూ, రు 23 వేల విరాళం, మద్రాసుకు రు. 69,700 ఋణం మణిపూరుకు రు 23 650 ఋణం, రు 6,250 విరాళం మంజూరు చేయబడ్డాయి. ఋణాలు కోఆపరేటివ్ సొసైటీల నిర్వహణవ్యయం పెట్టుబడి వాటాలకింద వినియోగించబడుతుంది. విరాళంగా ఇచ్చినడబ్బు సామగ్రి కొనుగోలు నిమిత్తం వినియోగించబడుతుంది.

అన్ని చేనేత పరిశ్రమ అభివృద్ధి నిమిత్తం రాజస్థాన్కు రు. 35 వేల ఋణం, రు 16 459 విరాళం మంజూరు చేయబడుతాయి.

ఖద్దరు, గ్రామ పరిశ్రమల అభివృద్ధి

1955-56 వ సంవత్సరానికి 5 కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ, ఆగస్టు 28 — 1955-56 వ సంవత్సరంలో అఖిల భారత ఖద్దరు, గ్రామ పరిశ్రమల బోర్డు కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మొత్తంలో ఖద్దరు పరిశ్రమాభివృద్ధి నిమిత్తం 3½ కోట్లు, గ్రామ పరిశ్రమల అభివృద్ధి నిమిత్తం 1½ కోట్లు వినియోగించబడుతుంది.

ఇవాళ లోక్ సభలో శ్రీ రాధారామణ్ అడిగిన ప్రశ్నకు ఉత్పత్తిశాఖ ఉపమంత్రి సమాధానం చెబుతూ పై సమాచారం వెల్లడించారు.

లఘు పారిశ్రామికోత్పత్తులు

లఘు పారిశ్రామికోత్పత్తుల క్రయ, విక్రయ సౌకర్యాలనూ వాటికి సంబంధించిన యితర వ్యవహారాలనూ చూసే నిమిత్తం జాతీయ లఘు పరిశ్రమల కార్పొరేషనులో ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించిందని యీవాళ పరిశ్రమల మంత్రి శ్రీ నిత్యానంద కనుంగో లోక్ సభలో శ్రీ ఎమ్ ఇస్లాముద్దీన్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా బదులు చెప్పారు.

వర్కింగ్ జర్నలిస్టుల చట్టం

రూల్స్ ప్రకటనలో విలంబనపై మద్రాసు అసెంబ్లీలో ప్రశ్నలు

మద్రాసు, ఆగస్టు 27 — వర్కింగ్ జర్నలిస్టుల పారిశ్రామిక వివాదాల చట్టంలోని క్లాజులను అమలుజరపడానికై మద్రాసు ప్రభుత్వం తీసుకొనవలసిన చర్యలను గురించి నేడు మద్రాసు అసెంబ్లీలో అనేక ప్రశ్నలు అడుగబడినవి.

ఈ ప్రశ్నలకు కార్మిక మంత్రి శ్రీ ఎం. భక్తవత్సలంగారు సమాధానమిస్తూ, పార్లమెంట్ ఆమోదించిన ఈ చట్టాన్ని 1955 మార్చి 30 వ తేదీనాటి గెజెట్లో ప్రభుత్వం ప్రకటించిందని, ఆ చట్టం కింద జర్నలిస్టులకు అమలుజరపవలసిన రూల్సును తయారుచేసే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని అన్నారు.

అంతట కొందరు సభ్యులు జాగు జరగడంతో పత్రికల యజమానులు కొందరు వీటిని సాధ్యమైనంత ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న అనుమానం కలదని, మైసూరు, హైదరాబాదు ప్రభుత్వాలు వీటిని అప్పుడే ప్రచురించగా మద్రాసు ప్రభుత్వం ఇంత ఆలస్యం ఎందుకు చేయవలసివచ్చిందని ప్రశ్నించి, సరిగా ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీలోగా వీటిని ప్రచురించగలరా అని ప్రశ్నించగా, అలా తేదీని నిర్ణయించడం కష్టమని, త్వరలోనే ప్రకటించడానికి సాధ్యమైనంతవరకు ప్రభుత్వం కృషి చేయగలదని కార్మిక మంత్రి అన్నారు.

"కాంగ్రెస్ సందేశం"

అక్టోబర్ 1 వ తేదీ నుంచి ప్రచురించ బడగలదట

విజయవాడ ఆగస్టు 26 — ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డిగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:

"కాంగ్రెస్ సంస్థను పటిష్టం చెయ్యడానికి ఈ సంస్థ యాజమాన్యాన క్రమ పద్ధతులపై ఒక పత్రిక ప్రచురించడం అవసరమని భావింపబడుతున్నది. "కాంగ్రెస్ సందేశం" అనే వారపత్రికను అక్టోబర్ 1 వ తేదీ నుంచి ప్రచురించడానికి నిర్ణయించాము. పత్రికకు శ్రీ చదలవాడ పిచ్చయ్యగారు సంపాదకులు.

"ఈ పత్రికకు ప్రజలు అత్యధికంగా చందాదారులుగా చేరి, మాతో సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను."

ఇటీవల రాజమహేంద్రవరంలో యుగోస్లావియా ఆర్ట్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్కు గవర్నర్ శ్రీ త్రివేది ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంలో వారికి స్వాగతం చెబుతున్న యుగోస్లావియా కాన్సలర్ మిస్టర్ మెండర్విక్ను పక్క చిత్రంలో చూడవచ్చు



గత 24 వ తేదీన శ్రీకాకుళం కలెక్టరు ఆఫీసు భవనానికి ఆంధ్ర ముఖ్య మంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు శంకుస్థాపనోత్సవం జరిపారు. ఫోటోలో మంత్రి శ్రీ లచ్చన్న, స్పీకరు శ్రీ రొక్కం లక్ష్మీనరసింహంగార్లు కూడా వున్నారు



ఇటీవల నాగార్జున సాగర్ డామ్ ప్రాంతాన్ని హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు సందర్శించినప్పటి ఫోటో



రీజనల్ నేషనల్ సేవింగ్స్ ఆఫీసర్ కార్యాలయం మద్రాసునుంచి విజయవాడ గవర్నర్ పేటలోనున్న "శివ నివాస్"కు మార్చబడింది. 22 వ తేదీన దానికి ప్రారంభోత్సవం జరిగిన సందర్భంలో తీసిన ఫోటో

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సాఫల్యంపై మంత్రి నందా అనుమానం

(మన విలేకరి) న్యూఢిల్లీ, ఆగస్టు 27—

ప్రొఫెసర్ మహలనోబిస్ తయారుచేసిన ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తులో, జాతీయాదాయాభివృద్ధికి, హెచ్చుమందికి పని చూపడానికి నిర్ణయించిన హెచ్చుకోటాలు సాధించడం సంభవం కాకపోవచ్చునని ప్లానింగ్ మంత్రి శ్రీ గుల్జారీలాల్ నందా భావిస్తున్నారు.

ద్వితీయపంచవర్ష ప్రణాళికచిత్తును గురించి దేశంలోని, విదేశాలలోని అనేకమంది ఆర్థిక శాస్త్రజ్ఞులు ప్రకటించిన అనుమానాలను అధికార వర్గాలు ధ్రువపరుస్తున్నవనే విషయం ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీసభ్యులకు మంత్రి శ్రీ నందా అందజేసిన 10 పేజీల కరపత్రంవల్ల తెలుస్తున్నది. సెప్టెంబరు 3 వ తేదీనుంచి జరగనున్న ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీ రెండు రోజుల సమావేశంలో ఈ కరపత్రం ప్రాతిపదికగా చర్చలు జరగనున్నవి.

6,500 కోట్ల రూపాయల పెట్టుబడిని లక్షిస్తున్న ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తులో పేర్కొన్న కోటాలను పర్యాలోకన చేస్తూ మంత్రి శ్రీ నందా తన కరపత్రంలో యిలా అన్నారు.

"ఈ కోటాల నన్నింటిని పరిశీలించిన ఫలితంగా, వాటన్నింటికి సంబంధించిన పథకాలవల్ల జాతీయాదాయం సాలుసరిని నూటికి అయిదు వంతులకంటె తక్కువగా మాత్రమే పెరగగలదని, పనులుకూడా ఆదిలో అంచనా వేసిన 110 నుంచి 120 లక్షలమందికంటె తక్కువగా లభించగలవని తెలుస్తున్నది."

ప్రణాళికలో పేర్కొన్నదానికంటె తక్కువ కోటాలను లక్షించడం "అసంతృప్తికరం" కాగలదనికూడా అంటూ లక్షిస్తున్న కోటాలను సాధించడంలో రాగల అవరోధాలు, లోపాలు ఎగ్రెరాలను గురించి శ్రద్ధగా ఆలోచించడం జరుగగలదని చెప్పారు.

పబ్లిక్ రంగంలో ఉద్దేశిస్తున్న 4 300 కోట్ల రూపాయల పెట్టుబడికూడా, అదనంగా పన్నుల భారానికి సిద్ధపడినప్పుడు మాత్రమే సాధ్యపడగలదనికూడా హెచ్చరించారు. ఇప్పుడున్న జాతీయాదాయం, పన్నుల రేటు ప్రాతిపదికగా, ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు అయిదు సంవత్సరాల మీద లభ్యం కాగల మొత్తం 3 500 కోట్ల రూపాయలు. లోటు బడ్జెట్ల కింద వెయ్యి కోట్ల రూపాయలు సర్దుబాటు చేసుకున్నా, మిగిలిన 800 కోట్ల రూపాయలు కొత్త పన్నుల ద్వారా రాబట్టవలసివుంటుందని స్పష్టం చేశారు.

జాతీయాదాయం, హెచ్చుమందికి ఉద్యోగవసతి, అదనపుపన్నుల భారాన్ని గురించి శ్రీ నందా నిర్మొహమాటంగా చేసిన వ్యాఖ్యానాలు ద్వితీయ పంచవర్ష ప్రణాళికపై సమగ్రమైన చర్చలకు సహాయంకాగలవని భావిస్తున్నారు.

నిత్యజీవితావసర వస్తువుల ఉత్పత్తికి కుటీర పరిశ్రమలపై హెచ్చుగా ఆధారపడాలని ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తులో జరిగిన సూచనలు కాంగ్రెసు వాదులలో చాలా మందికి సంతృప్తిని కలిగిస్తున్నవి. చేతివృత్తులను, కుటీర పరిశ్రమలను వెంటనే ప్రోత్సహించవలసిన ఆవశ్యకత కలదని అంటూ మంత్రి శ్రీ నందా తన కరపత్రంలో కింది విధంగా చెప్పారు:

"అయిదు, లేదా పదిసంవత్సరాలలో పరిష్కారం కాగలదని భావిస్తున్న ఒకానొక పరిస్థితిని పరిష్కరించుకొనడానికి యివి తాత్కాలికమైన సాధనాలుగా మాత్రమే భావించడం చాలా పొరపాటు. ఒకవేళ అదే దృక్పథంతో ఆలోచించినప్పటికి కూడా, కుటీరపరిశ్రమలు, చేతి వృత్తులనుంచి తాత్కాలికమైన ఫలితాలను పొందడం కూడా కష్టమే కాగలదు."

పోస్టుద్వారా పుస్తకాల బట్వాడా

షరతుల నిర్ణయానికి విచారణ సంఘం నియామకం

న్యూఢిల్లీ, ఆగస్టు 27 — ఇండియాలో అచ్చువేసిన పుస్తకాలను పోస్టులో పంపే విషయమై విచారణ జరపడానికి ఇండియా ప్రభుత్వం ఒక కమిటీని నియమించనున్నది.

ఈ కమిటీకి పోస్టు-టెలిగ్రాఫ్స్ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్-జనరల్ దానికి అధ్యక్షుడు. సభ్యులలో పార్లమెంట్ సభ్యుడు శ్రీ రాజయ్య వున్నారు

దేశంలోపల పోస్టులో పుస్తకాలను పంపడానికి రేట్లను గురించి ప్రభుత్వానికి సలహా ఇవ్వడం, ఈ రకంగా కిందకు రాగల పుస్తకాల స్వరూపాన్ని నిర్ణయించడం, వీటిని రవాణా చేయడానికి షరతులు నిర్ణయించడం, ఈ సౌకర్యాన్ని దుర్వినియోగపరచుకోకుండా ప్రభుత్వం తీసుకొనవలసిన జాగ్రత్త చర్యలను గురించి సలహా లివ్వడం—ఈ విచారణ సంఘం నిర్వహించవలసిన విధులు.

స్థాపితము: 1920 సం॥ రం.
సమస్త సన్నివ్యాధులకు, తెలుపు మచ్చలు బొల్లి వగైరాలకు నిశ్చయమైన ... ణులు. కేటలాగు, సలహా ఉచితము.
రెడ్డి & కో, (రిజిస్టర్డు)
గోపాలపురం, తూ. గో. జిల్లా
(వయా) తణుకు.

రత్నపురుషవేషం
బంగారు చేర్చబడినది మేహము వీర్యనష్టము, అత్యుష్ణము పాలుమాలిక కొప్పతనము ఇతర నరములకు సంబంధించిన వ్యాధులు. మూత్రవ్యాధులు మొదలగువానిని హరించి బలమును, కాంతిని ఇచ్చును. రెండు తవ్వాలు దాటును.
20 తు డబ్బా రు. 3-12-0 వి పి 1/-
ఇండియన్ మెడిసిన్ హౌస్,
లక్ష్మీటాకీసు రోడ్డు-విజయవాడ-2

సూటికి నాలుగు రూపాయల వడ్డీతో
1967 ఆంధ్రస్టేట్ అభివృద్ధి ఋణము
(మరొక ఇస్యూ)
జారీచేయుధర నూటికి రు. 99-8-0
1955 ఆగస్టు 30 వ తేదీన ప్రారంభమవుతుంది
మొత్తం దాదాపు 200 లక్షల రూపాయలకు చందాలు చేరిన వెంటనేగాని, ఏ సందర్భంలోనైనా 1955 సెప్టెంబరు 1 వ తేదీనాడు పని ముగించే సమయానికి మించకుండాగాని ఋణ సేకరణ నిలిపివేయబడుతుంది.
బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు నందలి రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసులలోగాని, ఆంధ్ర స్టేటులోవున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలలోగాని దరఖాస్తులు తీసుకొనబడును.
మిగిలిన వివరములు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా యే ఆఫీసులలోగాని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలలోగాని తెలుసుకోవచ్చును.


మెరిసే తెల్లని పన్నులతో మాత్రమేగాక గట్టిపుష్టియగు పనుకుదుళ్లు కూడానూ
'ఫొరెన్స్' మాత్రమే మీ పనుకుదుళ్లను పుష్టిగాను పన్నులను మెరిసే తెల్లగాను ఉంచును. పనుకుదుళ్ల వ్యాధులవల్ల పాడవకుండా కాపాడు సరైన పదార్థాలుగల టూత్ పేస్ట్ ఇది ఒక్కటే. డాక్టర్. ఆర్. జె. ఫొరెన్ డి. డి. ఎస్. చేత పరిపక్వం చేయబడ్డ ఈ ఆమోదిత టూత్ పేస్ట్ పనుకుదుళ్లకొరకు ప్రత్యేక సుగుణాలను కలిగియున్నది. కనుక, ఉదయం మరియు రాత్రి మీ పన్నులను 'ఫొరెన్స్' తో తోమండి మెరిసే తెల్లని పన్నులు మరియు గట్టి పుష్టియగు పనుకుదుళ్లు కూడా కలిగియున్నందుకు గర్వించండి !


ఫొరెన్స్
పనుకుదుళ్లకు మంచిది
Z 71 ఆర్. జె ఫొరెన్ డి.డి.ఎస్.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 18 సంచిక: 203
పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
30-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800223

పసిపాపలపట్ల పండిట్ నెహ్రూ ప్రేమ

షిల్లాంగ్, ఆగస్టు 28 — పండిట్ నెహ్రూ నేడు షిల్లాంగ్ పురవీధులలో కారులో వెళుతున్నప్పుడు, రోడ్డునకిరువైపుల ఇళ్ళ ముంగిళ్ళ మెట్లపై తనను చూడడం కోసం నిలుచునివున్న పసిపాపలతో ముచ్చటించడానికి తన కారును అకస్మాత్తుగా ఆపగానే, వెనుక వస్తున్న అంగరక్షకులు కొన్ని నిమిషాలపాటు దిగులుపడ్డారు. వెనుక వస్తున్న అంగరక్షకులకారు అకస్మాత్తుగా ఆగిన పండిట్ నెహ్రూ కారును ఢీకొనవలసి వచ్చింది. ఇంతలోకే పండిట్ నెహ్రూ కారు తలుపులు తీసుకుని, కారు దిగి పసిపిల్లలతో కరస్పర్శ చేస్తుండడం, వారు ప్రధానికి పూలమాలలు వేస్తుండడంచూచి ప్రమాదం లేదని అంగరక్షకులు హాయి పడ్డారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో పెక్కు ప్రాంతాలకు వరద దెబ్బ

ఎర్రకాల్వ, బైనేరు, పులివాగులు కనీవినీ ఎరుగనంతగా పొంగిపొరలుట

పరమాణుశక్తి ఫలితాలు

నవభారత నిర్మాణంలో మార్గదర్శకం కావాలని ప్రధాని నెహ్రూ హెచ్చరిక

గౌహతి ఆగస్టు 29 — ప్రధాని నెహ్రూ నేడిక్కడ ప్రసంగిస్తూ, పరమాణుశక్తిని వినియోగించుకొనడం ద్వారా మార్పు చెందుతున్న ప్రపంచాన్ని దృష్టిలో వుంచుకొని ఇండియాలో అభివృద్ధికి కృషి జరగవలసి వుంటుందని చెప్పారు.

గౌహతి పట్టణానికి ఎనిమిది మైళ్ళ దూరంలో వున్న గౌహతి యూనివర్శిటీలో క్రొత్తగా కట్టిన సైన్సు బ్లాక్‌కు ప్రధాని నెహ్రూ నేడు ప్రారంభోత్సవం చేశారు. డిబ్రుఘర్‌కు బయలుదేరి వెడుతూ, ఆయన షిల్లాంగ్ నుంచి కారులో యూనివర్శిటీ భవనానికి వచ్చారు. గవర్నరు శ్రీ జయరామ్‌దాస్ దౌలత్‌రామ్ ప్రధాని నెహ్రూకు స్వాగతం చెబుతూ క్రొత్తగా కట్టిన ఈ బ్లాక్‌కు నెహ్రూ పేరును పెట్టడంవల్ల, అస్సాం యువకులకు ఆదర్శప్రాయం కాగలదని అన్నారు.

ప్రధాని నెహ్రూ ఈ సందర్భంలో ప్రసంగిస్తూ, పరమాణుశక్తివల్ల ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న బ్రహ్మాండమైన మార్పులను, వాటి ప్రాధాన్యతను గుర్తించాలని విద్యావేత్తలను, శాస్త్రజ్ఞులను, విద్యార్థులను కోరారు. ఈ మార్పులను గుర్తించి, వాటికి అలవాటు పడడానికి సిద్ధంగా వుండకపోతే ఇండియా తిరిగి వెనుకబడి పోగలదని కూడా హెచ్చరించారు.

ఇండియాలో క్రొత్తగా విశ్వవిద్యాలయాలను ప్రారంభించడం కంటె; వున్న వాటిని చక్కగా అభివృద్ధి చేసుకొనడం మంచిదని తాను భావిస్తున్నట్లు చెబుతూ గౌహతిలోను అస్సాం వంటి రాష్ట్రంలోను క్రొత్త యూనివర్శిటీల అవసరం కలదని చెప్పారు. దేశంలోని వివిధ వర్గాలకు కూడలికావడమనే సూత్రం విశ్వవిద్యాలయాలకు మాత్రమే కాక మొత్తం ఇండియా అంతటికీ వర్తింపజేయవలసి వుంటుందని కూడా అన్నారు. ఇండియా ప్రత్యేకంగా తనకుతాను గిరిగీసుకొని వుండడంవల్లనే గతంలో అన్ని విధాలా పతనమై చివరకు రాజకీయ పతనాన్ని కూడా పొందినదని ఆయన అలా గిరిగీసుకుని విడిగా వుండిపోయే దోరణిని అరికట్టడానికి యిప్పుడు కూడా పూనికతో కృషి జరగవలసివుందని నొక్కి వక్కాణించారు.

గౌహతి యూనివర్శిటీ తొలి పంచవర్ష ప్రణాళికకింద కోటి రూపాయల సహాయాన్ని పొందింది. ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద మరొక కోటి రూపాయల సహాయానికి వాగ్దానం జరిగినట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ క్రొత్త యూనివర్శిటీ క్రొత్త భవనాలలో ప్రారంభం కానున్నది. భవనాలకు ప్రారంభోత్సవం చేసినతరువాత ప్రధాని నెహ్రూ యిక్కడనుంచి విమానంలో బయలుదేరి డిబ్రుఘర్ వెళ్లారు (పి.టి.ఐ)

పోలవరం, కొవ్వూరు, తాడేపల్లి గూడెం తాలూకాలలో అనేక గ్రామాల ముంపు

వరద ప్రాంతం సముద్రంవలె కనుపిస్తున్నదని తాజా వార్తలు

మద్రాసు, ఆగస్టు 29 —

ఎడతెరిపి లేకుండా 25, 26 తేదీలలో కుంభవర్షం కురిసినందున కొవ్వూరు, తాడేపల్లిగూడెం, పోలవరం తాలూకాలలోని పెక్కు కాల్వలు వాగులు, పొంగి, చాలా గ్రామాలను ముంచి వేసినవని, ఇంత పెద్ద వరదదెబ్బ గడచిన 50 సంవత్సరాలలోపల ఎన్నడు లేదని పశ్చిమ గోదావరినుంచి వార్తలు వస్తున్నాయి.

ఎర్రకాలువ, బైనేరు, పులివాగు మున్నగునవి పొంగిపోయినవి. ఇందుకు తోడు కొవ్వాడ కాల్వకు 120 అడుగుల పొడవున గండి పడింది.

పోలవరం సమీపంలోని కృష్ణంరాజు పేట, బంగారంపేట, పాతపట్టిసీమ, నిడదవోలు ఫిర్కాలోని సింగవరం, తాళ్ళపాలెం, నందమూరు, రావిమెట్ల, శంకరపురం, కంసాలిపాలెం, తాడేపల్లిగూడెం తాలూకా తోటవరం, రాజారం, అనంతపల్లి గ్రామాలు పూర్తిగా వరదలో మునిగిపోయినవి.

ఎర్రకాల్వ వరదలో 5 గ్రామాల ముంపు

నిడదవోలు, ఆగస్టు 29—గత 25, 26 తేదీలలో కొవ్వూరు తాలూకా మెట్ట ప్రాంతాలలో విరివిగా వర్షాలు కురవడంచేత ఎర్రకాల్వ, బయనేరు, పులివాగులు పూర్తిగా పొంగి పారుతున్నవి. సింగవరం, తాళ్ళపాలెం, నందమూరు, రావిమెట్ల, శంకరపురం, కంసాలిపాలెం గ్రామాలు దాదాపు ఎర్రకాల్వ వరదలో మునిగివున్నవనవచ్చు. ఈ గ్రామాలనుంచి నిడదవోలుకు వచ్చే భూమార్గాలు అన్నీ పూర్తిగా మునిగిపోయి వున్నవి. ఈ గ్రామాలలోని వీధులలో వరదనీరు బాగా పారుతున్నది.

సింగవరం గ్రామంలో ఆరుఅడుగుల లోతు వరకు వరదనీరు వుంది.

700 పూరిగుడిసెలు, ఇళ్ళు వరదనీటిలో మునిగివున్నవి. కొన్ని ఇళ్ళు పడిపోయినవి నాలుగు పొగాకు బ్యారెన్‌లు పడిపోయినవి. శ్రీ పెన్మెత్స సూరపరాజుగారి 50 పుట్లు బెల్లం పూర్తిగా పాడైపోయిందట.

ఈ ప్రాంతంలోని పంటల చేలు అన్నీ పూర్తిగా వరదనీటిలో మునిగిపోయివున్నవి కొన్నిచోట్లపంట పూర్తిగా కొట్టుకొనిపోయింది కూడా. ఎటు చూచినా నీరుతప్ప ఇంకేమీ కనుపించడంలేదు. చాలామంది నిర్వాసితులైనారు.

తక్షణమే ఆహార పదార్థాలు సరఫరా కావాలి. రవాణా సౌకర్యాలు కూడా వెంటనే కావలసివున్నవి.

చెట్టిపేటవద్ద పట్టపైగా వరదనీరు కాలువలోనికి ప్రవహిస్తున్నది. ఇలాంటిది ఇంతకు ముందెన్నడూ జరుగలేదు. 50 సంవత్సరాలుగా ఇలాంటి ఎన్నడూ జరగలేదు. వరదమట్టం కాల్వకంటె ఒక అడుగు ఎత్తుగావుంది. చెట్టిపేటవద్ద కాలువ మట్టం 18 అడుగుల 8 అంగుళాలు.

నందమూరు టన్నెల్ వద్ద 36 అడుగుల 8 అంగుళాలు వుంది. కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్‌ను ఇంటర్వ్యూ చేయగా సరిగా ఎంత నష్టం సంభవించిందీ ఇప్పుడు చెప్పలేమన్నారు. పంటలు ఎంతగా నష్టమయ్యేదికూడా ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు.

సింగవరం కాలువవద్ద, నందమూరువద్ద రైల్వే లైనుకు గండ్లు పడవచ్చునని కూడా ఆయన భయసందేహాలు వెలిబుచ్చారు.

తాలూకా కాంగ్రెసు ఆర్గనైజర్లు పి డబ్ల్యు. డి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుకు పంటలకు కలిగిన నష్టాన్ని వివరించారు.

తిరుమలపాలెంలోని రెండు ఇరిగేషన్ చెరువుల కట్టలు కూడా తెగినవని తెలుస్తున్నది.

నిడదవోలు, జంగారెడ్డి గూడెముల మధ్య రోడ్డుకు గండ్లుపడినందున బస్సు సర్వీసు ఆగిపోయింది.

పోలవరంలో నష్టం

కొవ్వూరు, ఆగస్టు 29 — గోదావరి వరదలకు పోలవరం ఏ క్షణాన మునిగిపోతుందోనని అక్కడి వారు భయాందోళనలు చెందుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బాపినీడుగారు కొవ్వూరు తాలూకా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ సత్యనారాయణమూర్తిగారు పట్టణంలో నష్టమైన ప్రాంతంచూచారు, చుట్టుపట్ల గ్రామాలలో కూడా విస్తృతంగా పర్యటించారు.

పై అధికారుల వద్ద నుంచి ఉత్తరువులు రానందున యిక్కడి పి డబ్ల్యు. డి. అధికారులు డ్రెయిన్ మూసివేయలేదని వారు చెబుతున్నారు.

కొవ్వాడ కాలువనుంచి వచ్చిన వరద నీరు పాతపట్టిసీమగ్రామాన్ని ముంచివేసింది. పోలవరం సమీపంలోవున్న కృష్ణంరాజుపేట బంగారంపేటవద్ద అనేకవందల యకరాల భూమి జలమయమైంది విలువైనపంటలు నాశనమైపోయినవి.

కొవ్వాడ కాలువను మరమ్మత్తుచెయ్యడానికి రెవిన్యూ పబ్లిక్ వర్క్సు శాఖాధికారులు నిరాకరించారని ఆయా గ్రామాలవారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునికి విన్నవించుకున్నారు. కాల్వలు రాకుండా చెయ్యడంకోసం నిలవవున్న నీటిని అనలకు పారించడానికి చర్య తీసుకొనవలసిందిగా గ్రామస్థులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని అర్థించారు.

కొవ్వాడ కాలువకు పాతపట్టిసీమవద్ద 120 అడుగుల పొడవున గండి పడింది దీనికి అడ్డు వేయడానికి గ్రామస్థులు 500 గోనె సంచులు, వెదురు సిద్ధం చేసుకున్నారు.

పోలవరానికి వరదనీరుఒకప్రక్క గోదావరి నదినుంచి మరొకప్రక్క ముత్తక్కగూడెం తూము నుంచి వస్తున్నవి.

వర్షం రాకపోతే కొవ్వాడ కాలువ గండి పూడ్చడానికి రేపు పని ప్రారంభిస్తారు.

కాలువలో నీటిమట్టం తగ్గింది ఉన్న పరిస్థితి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని శ్రీ బాపినీడుగారు చెప్పారు.

(మిగతా 2 వ పేజీలో)

గోదావరి వరదలు

భద్రాచలంవద్ద నీటిమట్టం 54 అడుగులు

సురక్షిత ప్రాంతాలకు తరలిపోవలసిందిగా పల్లపు ప్రాంతాలవారికి అధికారుల హెచ్చరిక

భద్రాచలం ఆగస్టు 28—

గోదావరి నదికి మహోధృతంగా వరదలు రావడంతో భద్రాచలానికి ఇతర ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. ఈ ప్రాంతంలో టెలిగ్రాఫ్ తీగెలు కూడా పాడయినవి. గంటకు నాలుగు అంగుళాల చొప్పున నది నీటిమట్టం పెరుగుతున్నది. నేటి మధ్యాహ్నం భద్రాచలంవద్ద నీటిమట్టం 53.5 అడుగులు. భద్రాచలం పల్లపు ప్రాంతాలలో కాపురం వున్న వారిని అక్కడనుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవలసిందిగా తహసీల్దార్ హెచ్చరించారు.

కూనవరం-వెంకటాపురం రోడ్డు నీటిలో మునిగిపోయింది.

వర్షాలు తగ్గే సూచనలు కనబడ్డంలేదు నీటిమట్టం పెరుగుదలను తహసీల్దార్ స్వయంగా గమనిస్తున్నారు.

భద్రాచలం, మరికొన్ని నదీతీర గ్రామాల చుట్టూ వరదనీరుచేరింది. 1952 వ సంవత్సరం నాటివలె వరదలు రాగలవేమో నని ప్రజలు భయపడుతున్నారు.

1952 వ సంవత్సరంలో నీటిమట్టం 65 అడుగులవరకు పెరిగింది. 1953 వ సంవత్సరంలో 73.5 అడుగులు.

శ్రీరామదేవాలయం దక్షిణపు ప్రాకారం చుట్టూ నీరుచేరింది. తాలూకా ఆఫీసుకు పోయే రోడ్డు నాలుగు అడుగుల నీటిలోవుంది.

చప్పిడి దిగువలో సున్నవారు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు కొందరు కొండమీదికి వెడుతున్నారు.

సబ్-కలెక్టర్ శ్రీ యస్. వెంకటస్వామిగారు, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంటు శ్రీ కె. వి. శ్రీనివాసరావుగారు అనుక్షణం పరిస్థితిని గమనిస్తున్నారు.

రక్షణ నిమిత్తం మూడు లాంచీలు సిద్ధం చెయ్యబడినవి. కూనవరంవైపు ప్రవాహానికి దిగువను, దుమ్ముగూడెంవైపు ప్రవాహానికి ఎగువను, కావలాకాస్తూ, అన్నీ చేసివేస్తున్నవి. ఆనకట్టమీద నీటిమట్టం 21 8 అడుగులు మట్టం యింకా పెరిగేసూచనలో ప్రమాద నివారణకు ఇతర ప్రాంతాలనుంచి రక్షణ సహాయం పొందవలసివున్నది.

రాజమండ్రివద్ద గోదావరి మట్టం 60 అడుగులు

రాజమండ్రి, ఆగస్టు 29 — రాజమహేంద్రవరం వంతెన కింద గోదావరి నది నీటిమట్టం నేటి వుదయం 60 అడుగులున్నది. ధవళేశ్వరం ఆనకట్టమీద 14.1 అడుగు లున్నది.

ఈ సంవత్సరం నీటిమట్టం ఈ మేరకు పెరగడం యిదే మొదలు.

రాజమహేంద్రవరం మున్నగు పెక్కు ప్రాంతాలు వరద ప్రమాదాలకు గురి అయిన 1953 వ సంవత్సరం ఆగస్టు 16 వ తేదీన నది 65.5 అడుగుల వరకు వచ్చింది.

ఇక 24 గంటలలో నది మట్టం రెండడుగులు పెరగగలదని అధికారులు భావిస్తున్నారు.

పడవల, లాంచీల ప్రయాణాలు నిలుపు చెయ్యబడినవి. నదికట్టను కాపాడ్డానికి అధికారులు చర్య తీసుకుంటున్నారు.

ఆర్యాపురం, తుమ్మలావ, సీతంపేట, వీరభద్రపురం మున్నగు పల్లపు ప్రాంతాలలో కాపురం వుంటున్నవారు ఆందోళన చెందుతున్నారు. 1953 వ సంవత్సరంలో ఏర్పడ్డ బాధలు వారికి స్ఫురణకు వస్తున్నవి.

గోదావరిగట్టుకు సమీపానవున్న గ్రామాల ప్రజలుకూడా భయపడుతున్నారు ఆ ప్రాంతాలలోని లంకలు జలమయమైనందున పశుగ్రాసం లేక అక్కడివారు నానాబాధలు పడుతున్నారు.

తిరుగుబాటు సేనల లొంగుబాటు

ఈజిప్ట్ ప్రధానికి సూడాన్ గవర్నర్-జనరల్ సందేశం

లండన్, ఆగస్టు 28—దక్షిణ సూడాన్‌లోని టోరిట్‌లో తిరుగుబాటు జరిపిన సూడానీస్ సేనలు తమంతట తామే ప్రభుత్వానికి లొంగిపోయినట్లు సూడాన్ గవర్నర్-జనరల్ సర్ నాక్స్ హెల్మ్ నేడు ఈజిప్షియన్ ప్రధాని కర్నల్ నాజర్‌కు కేబుల్ ద్వారా తెలియపరచినట్లు నేటిరాత్రి కయిరోరేడియో ప్రకటించింది.

హైదరాబాద్ కాంగ్రెస్‌లో విభేదాలకు స్వస్తి: పండిట్ పంత్‌కు వాగ్దానం

—ఢిల్లీకి హోంశాఖా మంత్రి పయనం

సికిందరాబాద్, ఆగస్టు 29 —

ఇండియా హోం శాఖా మంత్రి పండిట్ గోవిందవల్లభ్ పంత్ నేడు—స్థానిక కాంగ్రెస్ వాదుల నుంచి తాము పరస్పర విభేదాలను తొలగించుకొని, పరిష్కారంకాని సమస్యలను సామరస్యభావంతో పరిష్కరించుకొనడానికి హృదయపూర్వకంగా కృషి చేస్తామనే హామీని తీసుకుని-ఢిల్లీకి విమానంలో బయలు దేరారు.

పండిట్ పంత్ హైదరాబాదులో వున్న నాలుగు రోజుల్లోను వివిధ వర్గాలకు చెందిన కాంగ్రెస్‌వారు ఆయనను కలుసుకొని, మంత్రివర్గం విభేదాలను గురించి, ప్రదేశ్ కాంగ్రెస్‌లోని యితర క్లిష్ట సమస్యలను గురించి తమ తమ అభిప్రాయాలు తెలిపారని, మొత్తంమీద వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను నిర్ణయించే ప్రదేశ్ కాంగ్రెస్ ఎలెక్షన్ కమిటీ సభ్యుల ఎన్నిక విషయం ఈ చర్చలలో ప్రధానాంశమైందని తెలుస్తున్నది.

వివిధ వర్గాలవారు ఫిర్యాదు చేయడానికి అవకాశం లేకుండా ఒక సమాధాన పథకం తయారు చేయబడగలదని తెలుస్తున్నది.

మంత్రివర్గం పునర్నిర్మాణంవిషయమై కొందరు కాంగ్రెస్ వర్గాలవారు చేసిన ఫిర్యాదుకు తక్షణ భావిలో అలాటిదేమీ జరగదని తెలుస్తున్నది. అభిప్రాయ భేదాలు పోగొట్టుకుని కలిసి కట్టుగా పనిచేయవలసిందిగా పంత్ కోరినట్లు తెలుస్తున్నది. నాయకునికి తగినంత మెజారిటీ వుందని, అలాంటప్పుడు ఆయన హక్కులలో జోక్యం కలిగించుకోడం వాంఛనీయం కాదని పంత్ తెలిపారట. అయినా మంత్రివర్గంలో మార్పులు అవసరమైన కాంగ్రెస్ హైకమాండ్‌తోను, పార్లమెంటరీ బోర్డుతోను చర్చించినమీదట ఆలోచించబడుతుందని అన్నట్లు తెలుస్తున్నది.

పండిట్ పంత్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరేముందు పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, పోటాపోటీలు కాంగ్రెస్‌లో లేవని ఆశిస్తున్నానని, ఇదివరకు అలాటివున్నా ఎక్కువకాలం వుండవని అన్నారు. కాంగ్రెస్‌వారు సామరస్యంతో మెలగి ప్రజా సామాన్యానికి సేవ చేయా వాంఛతో కట్టుబడి వుంటారని ఆశిస్తున్నానని అన్నారు.

హైదరాబాద్ ప్రజల ఔదార్యాన్ని ఆయన ప్రశంసించారు. పెక్కు సంస్థల ప్రతినిధులతో సంభాషించడానికి అవకాశం కలిగిందన్నారు. మరొకసారి హైదరాబాద్‌కు రావాలని వుందన్నారు.

పంత్ వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, పండిట్ పంత్ మరల డిసెంబర్‌లో హైదరాబాద్‌కు వస్తారని, స్థానిక కాంగ్రెస్ వారు తమ అభిప్రాయభేదాలు తొలగించుకుని ప్రజాశ్రేయస్సుకోసం పాటుపడతామనే వాంఛను పండిట్ పంత్‌కు తెలియజేశారని అన్నారు.

సంక్షేమ ప్రణాళికల విషయంలో హైదరాబాద్ సాధించిన విజయానికి పంత్ సంతృప్తి ప్రకటించారని, కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత సహాయం జరిగేటు చూస్తానని హామీ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో ఆనాదిజాతుల సంక్షేమంకోసం పంత్ లక్ష రూపాయలు స్పెషల్ గ్రాంటు ఇచ్చారని ముఖ్యమంత్రి అన్నారు.

పంత్‌వద్దకు బళ్ళారి ఆంధ్రుల రాయబారం

తుంగభద్ర హెడ్‌వర్క్సువున్న ప్రాంతంవరకు ఆంధ్రరాష్ట్రంలో చేర్చాలని విజ్ఞప్తి

హైదరాబాద్, ఆగస్టు 29—

బళ్ళారి జిల్లా ఆంధ్రసమితి పక్షాన 10 మంది సభ్యులు గల రాయబారవర్గం నేడు హోం శాఖా మంత్రి పండిట్ గోవింద వల్లభ్ పంత్‌ను కలుసుకుని బళ్ళారి జిల్లాలో తుంగభద్ర ప్రాజెక్టు వరకు గల ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంలో చేర్చాలని, బళ్ళారి జిల్లాను మైసూరులో చేర్చడంకన్న, ఆంధ్ర రాష్ట్రంలో చేర్చడంలోనే జిల్లా ప్రజలందరు ఏకాభిప్రాయం ప్రకటిస్తున్నారని తెలిపారు.

బళ్ళారి భవిష్యత్తును గురించి భారత ప్రభుత్వం ఒక్క భాషాదృష్టితోనే కాక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ప్రాతిపదికగా, జిల్లా ప్రజల ఆర్థిక సౌకర్యాలను ప్రత్యేకంగా గమనించి పునఃపరిశీలన చేయాలని మెమొరాండం అందజేశారు.

బళ్ళారిజిల్లాను తుంగభద్ర ప్రాజెక్టువరకు ఆంధ్ర రాష్ట్రంలో చేర్చాలని, బళ్ళారి జిల్లాను మైసూరులో చేర్చడంకన్న ఆంధ్రలో చేర్చడానికే ప్రజలలో ఏకాభిప్రాయముందని మెమొరాండంలో వివరించారు.

పండిట్ పంత్ సావధానంగా తమ అభ్యర్థనను విన్నారని, ఫజల్ ఆలీ కమిషన్ నివేదికకోసం కేంద్ర ప్రభుత్వం నిరీక్షిస్తున్నదని, తర్వాత ప్రజాహిత దేశహిత దృష్టితో భారతదేశపు మ్యాపును నిష్పక్షపాతంగా మార్చడం ప్రారంభం కాగలదని అన్నట్లు రాయబారవర్గం నాయకుడన్నారు.

బళ్ళారి సమస్యను భాషా దృష్టితో కాక, ఆర్థిక, మానవతా దృష్టితో పరిశీలించాలని రాయబారవర్గం కోరింది. పెక్కు సమస్యలను ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి బళ్ళారి సమస్య చిన్నదిగా తోచవచ్చును గాని, బళ్ళారి జిల్లా ప్రజలకు జీవన సమస్య అని రాయబారవర్గం తెలుపగా, పండిట్ పంత్ సమాధానం చెబుతూ తనకుగాని, భారత ప్రభుత్వానికిగాని ఏ సమస్యకూడా మానవజాతి హితానికి సంబంధించినప్పుడు చిన్నదనే ప్రశ్నే లేదని అన్నారట.

తర్వాత రాయబారవర్గం హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావు గారినికూడా కలుసుకుని బళ్ళారి సమస్యను వివరించింది.

రాయబారవర్గానికి శ్రీ పి. వెంకటసుబ్బారావుగారు నాయకత్వం వహించారు. శ్రీయుతులు ధర్మవరం వేణుగోపాలనాయుడు (అడ్వకేట్), ముండ్లూరు గంగప్ప (బళ్ళారి తాలూకా ఎం. ఎల్. ఎ.), ఎమ్. దొడ్డబసప్ప (బళ్ళారి మునిసిపల్ కౌన్సిల్ చెయిర్మన్, ఆంధ్ర సమితి అధ్యక్షుడు), ఖాన్‌బహదూర్ కరీం అహమ్మద్ (బళ్ళారి మునిసిపల్ కౌన్సిల్ వైస్ చెయిర్మన్), కె. తిమ్మప్ప, జి. మునెప్ప, సంగంశెట్టి సుబ్బరాయుడుశెట్టి, ఎస్ రాజగోపాలిశెట్టి (మునిసిపల్ కౌన్సిలర్లు) రాయబారవర్గ సభ్యులు.

రాజకీయ ఖైదీల విడుదల

పంత్‌కు ప్రతిపక్షం అభ్యర్థన

హైదరాబాద్‌లోని పార్లమెంట్, అసెంబ్లీ ప్రతిపక్ష సభ్యులు-చాలవరకు కమ్యూనిస్టులు-నేడు మధ్యాహ్నం పండిట్ పంత్ వద్దకు రాయబారం వెళ్ళి రాజకీయ ఖైదీలను, విచారణలో వున్న రాజకీయవాదులను విడుదల చేయాలని, వారిపై వున్న కేసులను, వారంట్లను రద్దు చేయాలని అభ్యర్థించారు.

రాయబార వర్గంలో అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు శ్రీ వి. డి. దేశపాండే, శ్రీయుతులు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, ఎం. ప్రసాద్ మున్నగు వారున్నారు.

రాజకీయ ఖైదీలలోను, విచారణలో వున్న వారిలోను ఎక్కువమంది పోలీసు చర్యలకు ముందుగా మత ప్రభుత్వం వున్నందువల్ల ఏర్పడిన పరిస్థితి కారణంగా చెలరేగిన ఉద్యమంలో పాల్గొన్నవారేనని, ఈలాటి వారు మొత్తం 67 మంది వున్నారని, వీరిలో 40 మంది యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారని, వీరిపై హత్యలు, దోపిడీలు మున్నగు నేరాలు ఆరోపించబడ్డాయని తెలిపారు.

తెలంగాణాలో "రైతుల పోరాటం" నాలుగు సంవత్సరాల క్రితమే ఉపసంహరించబడిందని, కనుక రాజకీయ ఖైదీలపట్ల విశాలమైన, సానుభూతి పూర్వకమైన వైఖరిని అవలంబించాలని కోరారు.

ఈ విషయం పెక్కుసార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తెలుపబడ్డాయని, ప్రభుత్వాలు హామీలు కూడా ఇచ్చాయని, కాని, జరిగిందేమీ లేదని తెలిపారు. కొందరు రాజకీయ ఖైదీలు క్షయ మున్నగు వ్యాధులతో బాధపడుతున్నారని కూడా వారు తెలిపారు.

"గోవా దాస్య విముక్తి సాధించగలవరకు నిర్విరామంగా పోరాటం"

—అఖిలపక్ష విమోచన సంఘ తీర్మానం

పూనా, ఆగస్టు 28 —

పోర్చుగీసు వారు బుద్ధిపూర్వకంగా ఘోర హింసాకాండ జరుపుతున్నప్పటికీ పారతంత్ర్యంనుంచి గోవా విముక్తమయ్యే వరకు తాము మూకుమ్మడిగాను, వ్యక్తిగతంగాను సత్యాగ్రహం చేసితీరుతామని అఖిలపక్ష గోవా విమోచనోద్యమ సంఘం నేడిక్కడ ప్రకటించింది.

రెండు రోజుల సమావేశానంతరం ఈ సంఘం ఒక ప్రకటన చేస్తూ పవిత్ర భారత భూమినుంచి కలోనియలిజం అవశేషాలను నిర్మూలించడంలో ఇకముందు కూడా తోడ్పడవలసిందని ప్రజానీకానికి విజ్ఞప్తిచేసింది.

గాంధిజయంతినాడు సత్యాగ్రహం

గాంధిజయంతినాడు — అక్టోబర్ రెండవ తేదీన 500 మంది సత్యాగ్రహులు గోవాలో ప్రవేశించనున్నారనీ, ఆ తర్వాత సమూహ సత్యాగ్రహం ఏర్పాటుచేయడానికి వీలు కాగలదని వెల్లడించింది.

వివిధ రాష్ట్రాలకు చెందిన 95 మంది సత్యాగ్రహులు నేడు గోవా సరిహద్దుకు పయనమౌతున్నారని, సత్యాగ్రహులు చిన్న చిన్న జట్లుగా చీలి వచ్చే వారంలో గోవాలో ప్రవేశించనున్నారనీ తెలియపరచింది.

అమర వీరుల సహాయ నిధి

గోవా సత్యాగ్రహంలో వీరస్వర్గ మలంకరించిన వారి కుటుంబాలకు, శాశ్వతంగా వికలాంగులైన వారిపై ఆధారపడిన వారికి సహాయం చెయ్యడం నిమిత్తం

(మిగతా 6 వ పేజీలో)

మొరాకన్ నాయకులతో ఫ్రెంచి మంత్రుల చర్చలు

—పూర్తిగా జయప్రదమైనట్లు ప్రకటన

పారిస్, ఆగస్టు 29 — ఎయిలెస్ బైన్స్‌లో ఫ్రెంచి మంత్రులకు, మొరాకన్ ప్రతినిధులకు మధ్య మొరాకో భవిష్యత్తుపై సంప్రతింపులు నిన్న "అత్యంత జయప్రదం"గా పరిసమాప్తమైనట్లు ఫ్రెంచి మొరాకన్ వ్యవహారాల శాఖ మంత్రి పియర్ జూలై ఇక్కడ వెల్లడించాడు.

ప్రభుత్వం ఈ సందర్భంలో తలపెట్టిన కార్యక్రమంలో మొదటి ఘట్టం ఇప్పుడు జయప్రదంగా పూర్తి అయిందని, ప్రస్తుతం పరిసమాప్తమైన సమావేశంలో చర్చలు అమిత సుహృద్భావపూర్వక వాతావరణంలో జరిగినందున తాము ఆదిలో అనుకొన్న దానికంటె ఎక్కువే సాధించామని ఈయన వివరించాడు.

ఫ్రెంచి మంత్రివర్గ సమావేశం

ఫ్రెంచి మంత్రివర్గం నిన్నరాత్రి ప్రారంభించి నేటి వేకువజామువరకు తొమ్మిది గంటలసేపు నిర్విరామంగా మొరాకో సమస్యల పరిష్కారాన్ని గురించి చర్చలు జరిపింది కాని, ఏటి తుది నిర్ణయాలు జరగకుండానే సమావేశం వాయిదా వేయబడింది.

"మన వైఖరికి మరింత బలం చేకూరినట్లు నేను విశ్వసిస్తున్నా"నని ఫ్రెంచి ప్రధాని ఫారే ఈ సమావేశానంతరం పత్రికా విలేకరులకు తెలియజేశాడు.

మొరాకోలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే ప్రభుత్వ నిశ్చయం దృఢతరమైందని ఆయన వివరించాడు.

నేటి మంత్రివర్గ సమావేశానికి ఫ్రాన్సు ప్రెసిడెంట్ రెనీ కోటీ అధ్యక్షత వహించాడు. మంత్రులు తిరిగి నేటి మధ్యాహ్నం సమావేశమై మొరాకోపై చర్చలు కొనసాగిస్తారు.

ఎయిలెస్ బైన్స్‌లో వారం రోజులుగా జరిగిన సంప్రతింపులలో మొరాకో భావికి సంబంధించిన ఫ్రెంచి ప్రణాళికపై ఉభయ పక్షాల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు విశ్వసించబడుతున్నది. అయితే, మొరాకన్ నేషనలిస్టు నాయకులు కొన్ని షరతులను విధించారట.

ఈ క్రొత్త ఫ్రెంచి ప్రణాళిక ప్రకారం, మొరాకో సుల్తాన్ మహమ్మద్ బెన్ ఆరాఫా స్థానే రీజెన్సీ కౌన్సిల్ స్థాపించబడుతుంది ఈ కౌన్సిల్ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వుండే ప్రభుత్వాన్ని నెలకొల్పుతుంది.

అంతట ఈ క్రొత్త ప్రభుత్వం మొరాకోకు చాలావరకు స్వపరిపాలనాధికారం సిద్ధించే పద్ధతిని ఫ్రాన్సుతో క్రొత్తగా సంధి చేసుకుంటుంది ఈ ప్రణాళికను రెసిడెంట్-జనరల్ గ్రాండ్వల్ రూపొందించాడు ఈ ప్రణాళికలోని ప్రతిపాదనలను పది రోజుల క్రిందట మొరాకన్‌లు ఆమోదించి, వాటిని వెంటనే అమలు జరపకపోతే దేశంలో కల్లోలాలు తప్పవని తీవ్ర హెచ్చరికలు చేశారు. కాని అప్పుడు ఈ ప్రణాళిక తిరస్కరించబడింది తత్ఫలితంగా మొరాకోలో చెలరేగిన కల్లోలాలలో సుమారు 2,000 మంది మొరాకన్‌లు యూరోపియన్‌లు దుర్మరణాల పాలైనారు.

గ్రాండ్వల్ సమస్య

అయితే, గ్రాండ్వల్ రాజీనామా ఆమోదించబడాలని పక్షంలో ఆయన ప్రణాళికను ఆమోదించబడే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.

మొస్యూర్ గ్రాండ్వల్ తన రెసిడెంట్-జనరల్ పదవికి రాజీనామాను ఇంతకుముందే సమర్పించాడు. కనీసం ఇద్దరు ఫ్రెంచి మంత్రులు—విదేశాంగ మంత్రి పినే, రక్షణ మంత్రి కీనిగ్-ఆ రాజీనామాను ప్రభుత్వం తక్షణం ఆమోదించాలని పట్టుపడుతున్నారు. గ్రాండ్వల్ రాజీనామా ఆమోదించబడితే మొరాకో సుల్తాన్ పదవి ప్రభుత్వంగా చేయబడడానికి తాము సమ్మతించగలమని వీరు అంటున్నారు.

(మిగతా 2 వ పేజీలో)

కాళీ బ్రాండ్
స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు
పనితనములో సాటిలేనిది, మన్నిక, నాణ్యత గలవి.
ప్రతి యింటిలో వాడుకకు అవశ్యం. బహుమతులుగా యిచ్చుటకు తగినవి.
తయారు చేసినది:
శ్రీ ఎం.వి.ఎం. స్టోర్సు, కుంభేశ్వరర్ సన్నిధి, కుంభకోణం
ఆ ముఖ్య పబ్బాలలో స్థాపించుటకు కావలయును శాస్త్రీయపద్ధతి ప్రకారం, ఏ లోహముతో నైనను విగ్రహములు తయారు చేయుటలో ప్రసిద్ధులు.
ఉత్తరము ప్రత్యుత్తరాలు ఇంగ్లీషులోనే జరుపవలయును.

అకాల నెరుపుకు బట్టతల అడ్డుకు
కాష్మీర్ కుసుమం
మీ జుట్టు నల్లగా నున్నగా పెరుగును
యునైటెడ్ కెమికల్ వర్క్సు
శాంతి: గాంధీనగరం, విజయవాడ.

జామా ఇన్హేలర్ ZAMA INHALER
అందరూ వాడదగిన జామా ఆయిల్ & రబ్
దగ్గు, శీతలము మొదలగు వ్యాధులకు

ఆంధ్ర స్టేట్‌లో మొట్టమొదటిసారి టెలివిజన్

విశాఖపట్టణంలో ఇంజనీరింగ్ ప్రదర్శనం చూడండి

ఇందులో పాల్గొనదలచిన వారికి అవకాశాలు కలవు

కళాకారులు, నటీమణులు, సంగీత పాటకులు ఉచితంగా టెలివిజన్ చేయబడెదరు. టెలివిజన్ ద్వారా వారు తమ కళా కౌశలాన్ని ప్రదర్శింపవచ్చును.

వివరములకు: ఒ. తిమ్మయ్య, సూపరింటెండింగ్ ఇంజనీరు, జనరల్ కన్‌స్ట్రక్షన్ సర్కిల్, (ఈస్టు) విశాఖపట్టణం-4. ఫోన్: 714.

ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్

పరీక్షలు-స్పెషల్ అండ్ డిపార్టుమెంటల్ టెస్టులు-డిశంబరు 1955

స్పెషల్ టెస్టులలోను, డిపార్టుమెంటల్ టెస్టులలోను రాబోవు పరీక్షలు ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారిచే 1955 డిశంబరులో జరుపబడతాయి. స్పెషల్ టెస్టు పరీక్షలకు దరఖాస్తులు తీసుకొను ఆఖరు తేది 1955 సెప్టెంబరు 30 వ తేది. డిపార్టుమెంటల్ టెస్టు పరీక్షలకు దరఖాస్తులు తీసుకొను ఆఖరు తేది 1955 సెప్టెంబరు 23 వ తేది. దరఖాస్తు ఫారములు కర్నూలులోని ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీనుండి దరఖాస్తు చేసి పొందవచ్చును. మిగిలిన వివరములకు [illegible] తేది ఆంధ్ర గెజెట్టులో గల నోటిఫికేషన్ చూడుడు.

మైసూరు కాంగ్రెసులో సమైక్యతకు కృషి

నాయకుల హామీ

మదుగిరి, ఆగస్టు 27—నేడిక్కడ మైసూరు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సమావేశం జరిగింది. అందులో కాంగ్రెసు నాయకులు మాట్లాడుతూ, పార్టీలో ఐక్యతను పెంపొందించడానికి కాయకష్టంతో కృషిచేయగలమని హామీ యిచ్చారు. ఒక ముఠాకు ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎస్. చెన్నయ్యగారు, మరొక ముఠాకు మైసూరు ముఖ్యమంత్రి శ్రీ కె. హనుమంతయ్యగారు నాయకత్వం వహిస్తున్నారు.

గోవా సత్యాగ్రహానికి, బళ్ళారి సమస్యకు ఇండియా విదేశ విధానానికి సంబంధించిన మూడు తీర్మానాలను మైసూరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆమోదించింది. ఆహ్వాన సంఘాధ్యక్షుడు శ్రీ సంజయ్యచెట్టిగారు సుస్తీగా వున్నందున ఆయన ప్రసంగాన్ని ఉపాధ్యక్షుడు శ్రీ సి. నరసగౌడగారు చదివారు. ఆఖరులో శ్రీ సంజయ్యచెట్టిగారు మాట్లాడుతూ, రాష్ట్ర కాంగ్రెసు నాయకులు విభేదాలను విస్మరించాలని విజ్ఞప్తిచేశారు.

మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్యగారు మాట్లాడుతూ, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడుగా శ్రీ చెన్నయ్యగారు ఎన్నికైన నాటినుంచి ఉభయపక్షాలమధ్య విభేదాలు క్రమేణా తొలగిపోయాయని, కాంగ్రెసు సంస్థ గౌరవ ప్రతిష్ఠలను శ్రీ చెన్నయ్యగారు పెంపొందింపజేశారని తెలిపారు.

శ్రీ చెన్నయ్యగారు మాట్లాడుతూ, ఎన్నోసార్లు అవకాశాలు ఏర్పడినప్పటికీ గత ఆరు మాసాలుగా తాను ఎన్నడూ ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శించలేదని, ప్రభుత్వ విధానాలను కాంగ్రెసువాదులు బాహాటంగా విమర్శించరాదని చెప్పారు.

రెండు గ్రూపుల మధ్య ఇంకా విభేదాలు కలవని, ఉన్నత విధానాలపై విభేదాలు వుండడం సహజమని, పరస్పర సంప్రతింపుల ద్వారా అవి పరిష్కారం కాగలవని శ్రీ హనుమంతయ్యగారు ప్రకటించారు.

బళ్లారి సమస్యపై ఆమోదించిన తీర్మానంలో ఆ సమస్యను పునఃపరిశీలించాలని జరుగుతున్న ఉద్యమంపట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తపరచబడింది.

రాజమండ్రి, ఆగస్టు 28—నిన్న జరిగిన రాజమహేంద్రవరం మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో విజయవాడవద్ద కృష్ణానదిలో జరిగిన లాంచి ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

రెండు నిమిషాలపాటు సమావేశ కార్యక్రమం వాయిదా వేయబడింది.

కౌన్సిలువారు గోవా ఉద్యమంలో వీరస్వర్గం అలంకరించినవారికి జోహారు అర్పించారు. సత్యాగ్రహులపై గోవా ప్రభుత్వం జరిపిన దౌర్జన్యాలను ఖండించారు.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు
1955 ఆగస్టు 30 మంగళవారం

సరిహద్దు సమస్యలు

ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాల సరిహద్దు సమస్య సాధ్యమైనంత త్వరలో సామరస్యపూర్వకంగా పరిష్కరించబడగలదని మద్రాసు ఆర్థిక మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం చేసిన ప్రకటనపై చిత్తూరు జిల్లా తమిళ సోదరులు సత్యాగ్రహ సంకల్పాన్ని విరమించి వివేకాన్ని, సమయజ్ఞతను ప్రదర్శించారు.

ఈ విషయంలో ఇంతకు ముందు మేము వ్రాసినట్లు సమయం, సందర్భం పాటించకుండా ప్రతి సమస్యపై సత్యాగ్రహం తలపెట్టడం ఎంత మాత్రం ఉచితం కాదు. ఉభయులకు ఆమోదార్హమైన న్యాయసూత్రాల నాధారం చేసుకుని ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలు తమ తమ ప్రభుత్వాల ద్వారా సరిహద్దు సమస్యలను సమరసంగా పరిష్కరించుకోవచ్చు. ప్రత్యక్ష చర్యల వల్ల ద్వేషాలు పెరిగిపోయి, మేలుకంటె కీడే ఎక్కువ మూడవచ్చు.

ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయానికిగాను మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వానికి సూచించిన నాలుగు సూత్రాలను ఆంధ్ర ప్రభుత్వం స్థూలంగా ఆమోదించినా, నికరమైన అభిప్రాయాన్ని తను ఇంకా అందజెయ్యలేదని ఈ నెల 22 వ తేది మద్రాసు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. మద్రాసు ప్రభుత్వం సూచించిన నాలుగు సూత్రాలు ఇవి: (1) చీలికలు లేకుండా సరిహద్దు ఒకే రేఖగా వుండాలి; సరిహద్దుకు ఇరువైపుల ప్రత్యేక ఖండాలు ఏర్పడరాదు. (2) సాధ్యమైనంతవరకు గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి; గ్రామాలను విభజించ కూడదు. (3) నూటికి 50 వంతులు కాని, అంతకు మించి కాని తెలుగుమాట్లాడే ప్రజలున్న గ్రామాన్ని ఆంధ్రరాష్ట్రంలో, అదే విధంగా తమిళ జనాభా ఉన్న గ్రామాలను మద్రాసు రాష్ట్రంలో చేర్చాలి. (4) కొండలు, నదులు, అడవులను రెండు రాష్ట్రాల మధ్య నైసర్గికమైన సరిహద్దులుగా పరిగణించవచ్చు; ఇరిగేషన్, ఆయకట్టు వగైరా ఆర్థిక సౌకర్యాలు ఒకే రాష్ట్రంలో ఉండేటట్లు చూడాలి.

సరిహద్దుల నిర్ణయం విషయంలో పైనుదహరించిన నాలుగు సూత్రాలు నిరాక్షేపణీయాలే. అయితే, అవి అన్నీ అనుల్లంఘనీయాలు కావు; సర్వసమగ్రం కూడా కావు. ఒక్క జనాభా నిష్పత్తి మాత్రమే కాకుండా, చారిత్రిక, నైసర్గిక సంబంధాలు, రాకపోకల సదుపాయాలు, రాష్ట్రాల ఆర్థిక, రాజకీయ, పరిపాలనా సౌకర్యాలు మొదలైన వాటి నన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సరిహద్దు సమస్యలను జాగ్రత్తగా పరిశీలించవలసి వుంటుంది.

మద్రాసు ప్రభుత్వం సూచించిన నాలుగింటిలో జనాభా నిష్పత్తికి సంబంధించిన సూత్రం (నూటికి 50 వంతులు, అంతకు మించి ఏ భాష మాట్లాడేవారున్న గ్రామాన్ని ఆ రాష్ట్రంలో చేర్చాలి అన్నది) ద్విభాషా ప్రాంతాలకు సామాన్యంగా వర్తిస్తుంది. కాని, రెంటికంటె ఎక్కువ భాషలు మాట్లాడేవారు గల ప్రాంతాలను మాత్రం అనేకాలాలకు సూత్రాన్ని వర్తింపచేయడానికి వీలులేదు. బహుభాషాప్రాంతాలకు చెందిన గ్రామాలన్నిటిలో (మొత్తం జనాభా మూడు నాలుగు భాషలకింద విభాగం కావడం చేత) ఒకే భాష మాట్లాడే ప్రజలు నూటికి 50 మందికి తక్కువే కావచ్చు. అలాంటి సందర్భాల్లో అధిక సంఖ్యాకులు ఏ భాషకు చెందినవారో దానినిబట్టి ఆ ప్రాంతం ఏ రాష్ట్రానికి చెందుతుందో నిర్ణయించవలసి వుంటుంది.

ఆంధ్ర, మద్రాసు సరిహద్దుల విషయంలో సేలం జిల్లాలోని హోసూరు, కృష్ణగిరి తాలూకాలను ఇందుకు ఉదాహరణగా చూపవచ్చు. నేటి పత్రికలోనే వేరొకచోట మేము ప్రచురించిన ప్రత్యేక వ్యాసంలో వివరించినట్లు 1951 జనాభా లెక్కల ననుసరించి హోసూర్ తాలూకా మొత్తం జనసంఖ్య 2,70,687 లో అరవలు 56,353, ఆంధ్రులు 1,09,537, కన్నడులు 70,661 మంది. తెలుగు మాతృభాషగా గలవారు నూటికి 60 మందికి మించగా, తమిళ భాష మాట్లాడేవారు నూటికి 24 మంది మాత్రమే.

అయితే, హోసూరు తాలూకాలోని అన్ని గ్రామాలలోనూ ఆంధ్రులు, అరవలు ఇదే నిష్పత్తిలో లేరు. 1931 జనాభా లెక్కల ప్రకారం 30,539 జనాభాకల 64 గ్రామాలలో మాత్రం తమిళులు అధికసంఖ్యాకులు కాగా, 1,18,542 జనసంఖ్య కలిగిన 185 గ్రామాలలో ఆంధ్రులే అధిక సంఖ్యాకులు.

పోతే, ఆంధ్రులు గాని, అరవవారు గాని నూటికి 50 మంది లేని గ్రామాలు కూడా కొన్ని కలవు.

దీనినిబట్టి, మద్రాసు ఆర్థిక మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం పేర్కొన్న జనాభా నిష్పత్తి సూత్రం బహుభాషా ప్రాంతాలకు వర్తించదని విదితమౌతున్నది.

అందుచేతనే, ఒకే భాష మాటాడే ప్రజలు నూటికి 50 మంది లేకున్నా, ఉన్నవారిలో అధిక సంఖ్యాకుల భాషను బట్టి రాష్ట్ర నిర్ణయం చేయవలెనన్న సూత్రాన్ని బహుభాషా ప్రాంతాలకు వర్తింపచెయ్యదగునని ఆంధ్ర ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తున్నది. ఈ సూత్రం సహేతుకమూ, న్యాయసమ్మతం కాబట్టి మద్రాసు ప్రభుత్వమూ దీనిని అంగీకరించక పోవడానికి కారణం లేదు.

పోతే, 1951 జనాభా లెక్కల విషయమై ఏ ప్రభుత్వానికైనా అనుమానం ఏర్పడినపక్షంలో అటి ప్రదేశాలలో స్థూలంగా పునః పరిశీలన జరపవలసినదని ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వాలు రెంటిలో ఏది కోరినా రెండవది అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు.

పై సూత్రాల ననుసరించి ఉభయ ప్రభుత్వాల ప్రతినిధులు త్వరలో సామరస్యపూర్వకమైన సమాధానానికి రాగలరనే విశ్వసిస్తున్నాము.

శ్రీ వెంకటేశ్వర సిండికేట్‌కు మరి ఇద్దరి నియామకం

తిరుపతి, ఆగస్టు 24—తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సిండికేటు సభ్యులుగా మాజీ విద్యామంత్రి శ్రీ యస్. బి. పి. పట్టాభిరామారావుగారిని, [illegible] హైకోర్టు [illegible] శ్రీ కోకా సుబ్బారావుగారిని నియమించారు.



“షాక్ ట్రీట్‌మెంట్” కాదుగదా?

“ఏ ఒక్కరికి అయిదు ఎకరాలకు మించిన భూస్థితి వుండవలసిన అవసరం లేదు. ప్రతి వ్యవసాయదారుకు ఆ మాత్రం భూవసతిని సమకూర్చడానికే భూ సంస్కరణలు అవసరమైనవి”—రెవిన్యూమంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు.

పశ్చిమ గోదావరికి వరద దెబ్బ

(1 వ పేజీ తరువాయి)

వరదను అరికట్టడానికి గోదావరి గట్టున 21 వ మైలువద్ద రేళ్ళకుమ్మ దగ్గరవున్న గూమును నిన్న కొవ్వూరు పి. డబ్ల్యు. డి. జూనియర్ ఇంజనీరు శ్రీ బి. రాజుగారు కట్టివేశారు.

గోదావరి మట్టం యింకా పెరుగుతున్నది. కొవ్వూరువద్ద 61.6 అడుగు లున్నది. ధవళేశ్వరం ఆనకట్టపై నేటి మధ్యాహ్నం 14.1 అడుగు లున్నది.

తాడేపలిగూడెం సమీప గ్రామాలకు నష్టం

తాడేపల్లిగూడెం, ఆగస్టు 29—చింతలపూడి తాలూకాలో అత్యధిక వర్షాలు కురియడంచేత ఎర్రకాలవ పొంగి, వరదవచ్చింది. వరదనీరు 30 మైళ్ళ పొడవు, 7 మైళ్ళ వెడల్పు గల ప్రదేశాన్ని ఆక్రమించి ప్రవహించింది. ఎర్రకాలవకు ఇరుప్రక్కల గల తోటవరం, రాజారం, అనంతపల్లి వగైరా గ్రామాలన్నీ నీళ్ళలో మునిగిపోయాయి. తాడేపల్లిగూడెనికి 7 మైళ్ళ చుట్టుప్రక్కలనున్న జగన్నాధపురం, మారంపల్లి, దువ్వ మొదలైన గ్రామాలలో కూడా విశేష నష్టం సంభవించింది. వరద రావడం తెలిసి ప్రజలు ముందుగానే గ్రామాలు ఖాళీ చెయ్యడం వల్ల ప్రాణ నష్టంమాత్రం జరగనట్టు తెలుస్తున్నది.

తాడేపల్లిగూడెం తాలూకాలో పల్లపు చేను సుమారు 300 ఎకరాలు నీళ్లల్లో మునిగిపోవడం మూలాన పంట పాడైపోయింది. పొలాలు ఏమీ కనిపించడంలేదు.

నందమూరు, దువ్వ, మారంపల్లి గ్రామాల్లో 50 ఇళ్లు పూర్తిగా పడిపోయినాయి 250 ఇళ్ళు నీళ్ళలో మునిగిపోవడంచేత, వాటి స్థితి ఏమైందో తెలియడంలేదు.

రు. 7 లక్షలు నష్టం

వరదవల్ల పైర్లకుగాని, ఇళ్ళకుగాని ఏర్పడిన నష్టం మొత్తం 7 లక్షల రూపాయలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. 20 ఏళ్ల లోపల ఈ ప్రాంతంలో ఇంతటి ప్రమాదం సంభవించలేదు.

1936 లో నందమూరువద్ద అక్విడెక్టు లెవెల్ 36.3 అడుగులు వచ్చింది. నిన్న 37.4 అడుగుల వరకు నీరు ప్రవహించింది ఇవాళ 37.2 అడుగులకు తగ్గింది.

అసెంబ్లీ సభ్యుడు శ్రీ హరిశ్చంద్రప్రసాద్‌గారు వరద బాధితులకుగాను 5 బస్తాల బియ్యం దానం చేశారు. కాలవ గట్ల మీద కాలక్షేపం చేస్తున్న గ్రామస్థులకు శ్రీ దామెర్ల రామారావు, దేవులపల్లి వెంకట్రావు ప్రభృతులు సహాయపడుతున్నారు.

ఇవాళ ప్రొద్దుట జిల్లా కలెక్టర్ శ్రీ పాయ్, తహసీల్దార్ శ్రీ ప్రసాదరావుగార్లు వరద వచ్చిన స్థలాలను సందర్శించారు.

బుడమేరుకు కూడా వరద

విజయవాడ

పల్లపు ప్రాంతాల ముంపు

విజయవాడ, ఆగస్టు 29—నిన్నటినుంచి బుడమేరుకు వరద తగిలిందని విజయవాడకు ఉత్తరం, ఈశాన్య దిశలలోని పల్లపు ప్రాంతాలకు వరద తగిలింది. ఆ పల్లపు ప్రాంతాలలోని పూరిఇళ్ళు అన్నీ ఖాళీ చేయించబడినవి.

గత మూడు రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తుండడంచేత బుడమేరు కట్టలు పొంగి రెండు పైపులా అడ్డంగా పారుతూ పొలాలను ముంచివేసింది. విజయవాడ ఏలూరు బస్సుసర్వీసు కూడా ఆగిపోయింది. గన్నవరం వద్ద [illegible] మీద వరద నీరు పారుతున్నది

గత మూడు రోజులుగా విజయవాడ పరిసరాలలో 8 అంగుళాల వర్షం కురిసింది.

ఇటీవల పెషావర్‌లో జరిగిన పోలీసు [illegible]

ఆంధ్ర రాష్ట్రం ద్వితీయ ప్రణాళిక

ఢిల్లీలో చర్చలకై గవర్నర్, మంత్రుల ప్రయాణం

హైదరాబాద్, ఆగస్టు 29—ఆంధ్ర గవర్నర్ శ్రీ సి. ఎం. త్రివేదీగారు, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ జి. లచ్చన్నగారు నేటి ఉదయం కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి, కొంత సేపు వున్న తర్వాత విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు.

బళ్ళారి ఆంధ్ర సమితి రాయబార వర్గంవారు ఇక్కడ ఆంధ్ర గవర్నరును, మంత్రులను కలుసుకొని ఆంధ్ర రాష్ట్రంలో బళ్ళారి జిల్లాను కలిపివేయాలనడంలో ఆంధ్రుల వాదం న్యాయమైనదని, అట్టి వాదం గురించి కేంద్ర ప్రభుత్వానికి నచ్చచెప్పాలని కోరారు.

ఈరాయబార వర్గంవారు నిన్న యూనియన్ హోం శాఖమంత్రి పండిట్ పంతును కలుసుకొని మెమోరాండం సమర్పించారు అందులో 10 మంది సభ్యులు కలరు.

కొత్త సోషలిస్టు పార్టీ

మద్రాసు సమావేశంలో డాక్టర్ లోహియా వివరణ

మద్రాసు, ఆగస్టు 28—కేంద్రంలోను రాష్ట్రాలలోను అధికారాన్ని హస్తగతం చేసుకొని విప్లవ మార్గంలో ఆర్థిక, సాంస్కృతిక మార్పులను సాధించడానికి కొత్త పార్టీ నిర్మాణావశ్యకత గురించి డాక్టర్ లోహియా ఇక్కడ వివరించారు.

ప్రజా-సోషలిస్టుపార్టీ ప్రస్తుత నాయకత్వాన్ని ప్రతిఘటిస్తున్న గ్రూపుకుచెందిన సభ్యుల రెండు రోజులసమావేశంలో ప్రసంగిస్తూ ఆ గ్రూపుకు నాయకుడైన డాక్టర్ లోహియా పైవిధంగా పేర్కొన్నారు, నిన్న ఇక్కడ ప్రారంభమైన దక్షిణ ప్రాంతీయ సోషలిస్టు సమావేశానికి మైసూరు, హైదరాబాద్, తమిళనాడ్, ఆంధ్ర, తిరువాన్కూర్ రాష్ట్రాలనుంచి సోషలిస్టు కార్యకర్తలు హాజరైనారు. శ్రీ పి. వి. జి. రాజుగారు అధ్యక్షత వహించారు.

ప్రారంభంలో శ్రీ ఎం చిన్నస్వామి (తమిళనాడ్)గారు ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ-కొత్తపార్టీ సభ్యులు సోషలిస్టులుగా పిలువబడగలరని, ఆ సభ్యులు దక్షిణ ప్రాంతీయ సోషలిస్టుపార్టీ సభ్యులుగా వ్యవహరించగలరని తెలిపారు. మిస్టర్ హమీద్‌షా (మైసూరు), శ్రీ పి. ఎస్. రావు (హైదరాబాద్), శ్రీ రాజారావు (ఆంధ్ర) శ్రీమతి సరస్వతి అమ్మాళ్‌గార్లు తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగించారు. ఈ సమావేశానికి అయిదు రాష్ట్రాలనుంచి మొత్తం 125 మంది ప్రతినిధులు హాజరైనారు.

సోషలిస్టు పార్టీలో చేరడానికి 200 కమిటీలకు పైగా నిర్ణయించాయని, అక్టోబరు నెలాఖరు నాటికి ఇంకా 400 కమిటీలు కొత్త పార్టీలో చేరగలవని డాక్టర్ లోహియా ప్రకటించారు.

తిలక్‌ఘాట్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో విప్లవపూరితమైన మార్పులను సాధించడానికి కొత్త పార్టీ కృషిచేయగలదని డాక్టర్ లోహియా చెప్పారు.

శ్రీ పి. వి. జి. రాజుగారు మాట్లాడుతూ పొరుగునవున్న సిలోన్‌లో భారతీయుల సమస్యల పరిష్కారానికి ఇండియా ప్రభుత్వం తన విదేశ విధానంలో మరింత ప్రాధాన్యమివ్వాలని, గోవా, కాశ్మీర సమస్యల పరిష్కారానికి ఇండియా ప్రభుత్వం సమర్థమైన చర్యలను తీసుకోవాలని తెలిపారు. శ్రీ జి. గోవిందరాజులుగారు వందనసమర్పణ చేశారు.

[illegible]

ఫ్రాన్సు-మొరాకో సంప్రతింపులు

(1 వ పేజీ తరువాయి)

అయితే, గ్రాండ్వల్ మొరాకోలో సంస్కరణలకు చిహ్నంగా పరిగణింపబడుతున్నాడు. అందుచేత, ఆయన రాజీనామా ఆమోదించబడిననాడు మొరాకోలో మరింత విపత్కర పరిస్థితులు ఏర్పడవచ్చునని తక్కిన మంత్రులు భయపడుతున్నారు.

గత వారంలో ఎయిక్స్ లెస్ బెయిన్స్‌లో జరిగిన సంప్రతింపులలో ఫ్రెంచివారికి, మొరాకన్ నాయకులకు మధ్య సమాధానం కుదిరిన ప్రణాళిక ప్రకారం మొరాకో మాజీ సుల్తాన్ బెన్ యూసఫ్ వచ్చే అక్టోబరులో ఫ్రాన్సుకు పంపబడతాడు. ఆయన ఫ్రాన్సు చేరేవరకు మొరాకో ప్రభుత్వంలో రెండుస్థానాలు ఇస్తిక్‌లాల్ పార్టీకి ప్రత్యేకించబడతాయి. బెన్ యూసఫ్ ఆమోదంపొందిన ప్రభుత్వంకూడా మొరాకోలో స్థిరంగా, ప్రజా సహకారంతో పని చేయజాలదని మొరాకన్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

ఈలోగా, మొరాకోలోని ఫ్రెంచి పౌరుల లిబరల్ పార్టీ నాయకుడు డాక్టర్ పాస్కెలీ కోప్స్, మున్సూర్ గ్రాండ్వల్ రాజీనామా ఆమోదించబడినట్లు ప్రకటించబడడం తడవుగా మొరాకోలో రక్తపాత విప్లవం విజృంభించగలదని నేటి రాత్రి కాసబ్లాంకాలో పత్రికా విలేకరుల సమావేశంలో హెచ్చరిక చేశారు.

తమ పార్టీకి మొరాకన్‌లతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలవనీ, వారి అభిప్రాయాలను ఏరోజుకారోజు తెలుసుకుంటూ వుంటామనీ, ప్రస్తుతం మొరాకోలో మున్నెన్నడూ కని విని యెరుగనంత ఉద్రేకంగా ఉద్రిక్తత పెరిగిపోయి వున్నదనీ, ఇది యిలాగ వుండగా మరొకవైపున అచ్చటి ఫ్రెంచి పౌరులు మరతుపాకులను, పిస్తోళ్ళను ప్రయోగించడానికి ఉద్రిక్తులౌతున్నారనీ ఆయన వివరించాడు.

కాసబ్లాంకానుంచి అట్లాస్ పర్వతపాద ప్రాంతంవరకు గల ప్రధానమైన రోడ్డు పొడుగునా నేడు ఫ్రెంచి సాయుధ శకట దళాలు గస్తీ తిరుగుతున్నవి. విప్లవకారుల అరెస్టులు నిర్విరామంగా కొనసాగించబడుతున్నవి. ఇటీవల హృదయవిదారకమైన దౌర్జన్య కాండగాలు జరిగిన బౌడ్‌జెమ్ చుట్టుప్రక్కల నివసిస్తున్న సుమారు 4,000 మంది మొరాకన్‌లు ఇప్పటికీ పోలీసులకు దొరకకుండా ఎక్కడో దాగివున్నారు. ఎనిమిది రోజుల లోపుగా ప్రభుత్వానికి పట్టుపడవలసిందిగా వీరికి నిన్న హెచ్చరిక చేయబడింది.

అల్జీరియాలో పరిస్థితి

కాన్‌స్టాంటైన్, ఆగస్టు 28—ఫ్రెంచి సైనికులు నేడు కాన్‌స్టాంటైన్ డిపార్టుమెంటులో అల్జీరియన్ విప్లవకారులతో మూడుచోట్ల తలపడ్డారు. ఈ సాయుధ సంఘర్షణలలో మొత్తం 23 మంది విప్లవకారులు మరణించారు; కొద్దిమంది ఫ్రెంచి సైనికులు గాయపడ్డారు.

అల్జీరియాలో ఇప్పటికీ హత్యలు, అపహరణాలు, గృహదహనాలు జరుగుతున్నట్లు గంటగంటకు వార్తలు వస్తూనే వున్నవి.

లంక భారతీయుల సమస్యలు

శ్రీ గిరిగారి సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 29—లంక భారతీయుల సమస్యాపరిష్కారానికి నూతన దృక్పథం అవసరం కాగలదని, లంకలో ఇండియా హైకమిషనరుగా పనిచేసిన, కేంద్ర మాజీ మంత్రి శ్రీ వి. వి. గిరిగారు నేడొక ప్రకటన చేశారు. లంక డెమొక్రాటిక్ కాంగ్రెసు, లంక ప్రభుత్వం ఈ విషయంలో పరస్పరం వ్యవహరించుకొనాలని, ఇక ఇండియా ప్రభుత్వం తన పలుకుబడిని ఉపయోగించి పరిష్కార మార్గాన్ని సాధించడానికి ప్రయత్నించాలని కూడా సూచించారు. ఈ సమస్యపై ఉభయ దేశాలమధ్య అభిప్రాయభేదాలు పెరిగినందుకు తన విచారాన్ని కూడా శ్రీ గిరిగారు ప్రకటించారు.

సహకార సంఘాలపై ఆదాయంపన్ను

మినహాయింపు చేయాలని ఢిల్లీ సభలో విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 28—అఖిలభారత కో-ఆపరేటివ్ ఇన్సూరెన్సు ప్రథమ సమావేశంలో సహకార సంఘాలకు ఆదాయం పన్నులను మినహాయింపు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం జరిగింది. సహకార సంఘాలకు యిదివరలో వున్న ఈ సౌకర్యం 1955 ఫైనాన్సు ఆక్టుద్వారా రద్దు చేయడం జరిగింది. పన్నుల దర్యాప్తు సంఘం సిఫారసులవల్లనే ఈ సౌకర్యాన్ని రద్దు చేయడం జరిగిందని అంటూ, "వాస్తవిక పరిస్థితులను గుర్తించనందునే యిలాంటి సిఫారసు జరిగినదని" తీర్మానంలో పేర్కొన్నారు.

ఇన్సూరెన్సు చట్టాన్ని సవరించి, కో-ఆపరేటివ్ ఇన్సూరర్లకు ఏజెంట్లుగా కో-ఆపరేటివ్ సొసైటీలు పనిచేయడానికి అవకాశాన్ని కలిగించాలని మరొక తీర్మానాన్నికూడా చేశారు.

నిన్నటితో సమాప్తమైన ఈ సమావేశంలో దేశంలో సహకారోద్యమాన్ని బలపరచడానికి, సామాన్యులకు పూర్తి సహాయం చేయడానికి అనువుగా యిప్పుడున్న కో-ఆపరేటివ్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్సు సొసైటీలను ఏకం చేయడానికి ఆచరణసాధ్యమైన పథకం తయారు చేయడానికి రెండు ఉపసంఘాలను నియమించారు ఈ రెండు ఉపసంఘాలకు పార్లమెంటు సభ్యుడు ఆచార్య రంగా అధ్యక్షుడుగా వున్నారు.

ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ యూనియన్ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు శ్రీ శ్యామనందనసాహే నాయకత్వాన కో-ఆపరేటివ్ ఇన్సూరెన్సు సొసైటీల ప్రతినిధివర్గం ఒకటి నేడు కేంద్రంలో రెవిన్యూ మంత్రి శ్రీ యం. సి. షాను కలుసుకొని తాము ఎదుర్కొంటున్న చిక్కులను వివరించి, ఆదాయం పన్నునుంచి మినహాయింపు కావాలని విజ్ఞప్తి చేశారు

మాన్‌సింగ్ అన్న నవాబ్‌సింగ్

ఇంకా బ్రతికే వున్నాడట

గ్వాలియర్, ఆగస్టు 29—మొన్న పోలీసులచే పట్టుబడిన బందిపోటు నాయకుడు మాన్‌సింగ్ పెద్దఅన్న నవాబ్ సింగ్ ఇంకా బ్రతికేవున్నాడని, తప్పించుకొని పోయినాడని నేడు అధికారులు ప్రకటించారు.

మాన్‌సింగ్‌తోపాటు నవాబ్ సింగ్‌ను కూడా గత శుక్రవారంనాడు తాము వధించినామని పోలీసులు అన్నారు. కాని నవాబ్‌సింగ్ శవం కనుపించలేదు.

మాన్‌సింగ్ సహచరుడు రూప్ కూడా దెబ్బలు తిన్నప్పటికీ పారిపోయినాడని, అతడు కూడా దొరకలేదని ఈ వార్తలలో వివరించబడింది.

గత గురువారంనాడు పోలీసులు జరిపిన పోరాటంలో దెబ్బతిని చెదిరిపోయిన మాన్‌సింగ్ ముఠాతోనే నవాబ్‌సింగ్ వున్నాడని, ఈముఠా దక్షిణ దిశగా పారిపోయిందని తెలుస్తున్నది.

నవాబ్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, 62 ఏళ్ళవాడని, కంటి చూపు కూడా తగ్గిందని, అతడు ముఠాకు భారమే గాని అతనివల్ల దానికి ప్రయోజనం వుండదని అధికారులు అంటున్నారు. కంటిచూపు ఆనక, నడువ లేక, చాలాదూరం నడవలేకుండా వున్నందున తనను కాల్చివేయవలసిందని వెనుక తమ్ముణ్ణి నవాబ్ సింగ్ అడిగినాడని కూడా అధికారులు సూచిస్తున్నారు.

దొంగలు దొరకకుండా గ్వాలియర్‌లో ఒక ఫోటోగ్రాఫర్ ఎలెక్ట్రిక్ తీగెను గదికి [illegible]గా పొరపాటున దానిని పట్టుకొని 8 సంవత్సరాల బాలిక మరణించింది.

డాక్టర్ లోహియాపై అఖిల భారత ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం [illegible] చర్యను సమర్థిస్తూ ఆల్వేలోని ప్రజా-సోషలిస్టు పార్టీ [illegible] తీర్మానించారు

హోసూరు తాలూకా ఆం[illegible]

శ్రీ మునిరెడ్డి గా[illegible]

హోసూరు, ఆగస్టు 2[illegible] లోని హోసూరు తాలూకా, కృష్ణగిరి ప్రాంతం ప్రజలు, ఆంధ్రరాష్ట్రంలో [illegible]నారని, జనాభా లెక్కల ప్రకారం నూటికి 60 మంది తెలుగు భాష వారు కలరని హోసూరు నియోజకవర్గ అసెంబ్లీ సభ్యుడు శ్రీ యం. మునిరెడ్డి ఒక ప్రకటన చేశారు. ఆయన పూర్తి పాఠమిది:

"ఆంధ్ర-మద్రాసు సరిహద్దు సమస్య పరిష్కారానికి మద్రాసు అసెంబ్లీ సభ్యుడు శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారు [illegible] సూచించిన సూత్రాలు, సరిహద్దు [illegible] పట్ల ఆయన ప్రకటించిన వైఖరి చాలా [illegible] స్థికరంగాను, ప్రజాస్వామ్య విరుద్ధంగాను వుంది. నూటికి 50 మంది, అంతకుపైన తెలుగు భాష మాట్లాడే వారువున్న గ్రామాలను ఆంధ్రలోను, అలాగే తమిళభాష మాట్లాడేవారువున్న గ్రామాలను మద్రాసు రాష్ట్రంలోను చేర్చాలనే సూత్రం చాలా ప్రమాదకరమైనది. సరిహద్దు ప్రజలు ఆందోళన చేస్తున్న కోర్కెలకు విరుద్ధమైనది కూడా ఈ సూత్రానికి ఆంధ్ర, మద్రాసు ప్రభుత్వాలు ఆమోదించడం కంటె, సరిహద్దుల నిర్ణయ సమస్యను కేంద్ర ప్రభుత్వానికి వదిలివేయడమే సముచితం కాగలదు."

"సేలం జిల్లాలోని హోసూరు తాలూకా, కృష్ణగిరిలోని ఉత్తర ప్రాంతాలు ఏ విధంగా చూచినప్పటికీ తెలుగు ప్రాంతాలే. అక్కడ నివసిస్తున్న వారిలో నూటికి 70 మందికి మద్రాసు ప్రభుత్వంభాష ఏమాత్రం తెలియదు అయినప్పటికీ, పైనచెప్పిన సూత్రంపేరుతో, ఈ ప్రాంతంవారిని వారి అభీష్టానికి విరుద్ధంగా మద్రాసు ప్రభుత్వం తన కింద వుంచుకొనజూస్తున్నది. ఉదాహరణకు 1951 జనాభా లెక్కల ప్రకారం హోసూరు తాలూకాలోని 2,70687 మందిలోను తెలుగువారు 1,09,537 మంది. కన్నడిగులు 70,661 మంది, తమిళులు 56,353 మంది వున్నారు. అయితే తెలుగువారిలో 8,383 మందికి, కన్నడిగులలో 3,401 మందికి మాత్రమే తమిళభాష వచ్చు. దానిని అర్థం చేసుకొనగలరుకూడా (1951 జనాభా లెక్కలు సేలంజిల్లా పేజీ 239-240) హోసూరు తాలూకా మొత్తం జనాభా 2,70,587 మందిలోను 67,763 మందికి మాత్రమే తమిళభాషను అర్థం చేసుకొనగలరు. 1,60,01[illegible] మంది తెలుగు మాట్లాడగలరు అర్థం చేసుకొనగలరు కూడా. అంటే హోసూరు తాలూకాలో నూటికి 24 మందికి తమిళభాషరాగా, నూటికి 60 మందికి పైగా తెలుగు భాష వచ్చునన్నమాట."

"ఇక 1931 జనాభా లెక్కలబట్టి చూస్తే, తాలూకాలోని 244 గ్రామాలలోను 103 గ్రామాల జనాభా 46,648గా వున్నా, తమిళం తెలిసినవారు ఒక్కరు కూడా లేరు. అలాగే 34 గ్రామాలలో 8,086 తమిళ జనాభావున్నా, తెలుగువారు ఒక్కరూ వాటిలో లేరు 30,539 జనాభావున్న 34 గ్రామాలలో తమిళుల మెజారిటీ వుంది. 1,18,542 జనాభావున్న 185 గ్రామాలలో తెలుగువారి మెజారిటీవుంది. భాషలరీత్యా చూసినా, తమిళులు నూటికి 21 మంది. తెలుగువారు నూటికి 42 మంది వున్నారు దీనినిబట్టి హోసూరు తాలూకాలో జనాభాలో తెలుగువారి మెజారిటీ వున్నట్టు స్పష్టమౌతున్నది.

"అదీకాక ఈ తాలూకా గ్రామాలలో పంచాయతీ బోర్డులు వున్నవి. వీటిలో సభ్యులుగావున్న వారిలో నూటికి 95 మందికి తమిళం ఏమాత్రం తెలియదు. కోర్టులలో భాష రీత్యా ఈ తాలూకా ప్రజల వ్యవహారాలు అన్నీ కాదు. ఇక్కడ వున్న అధికారులు ప్రజల దృష్టిలో పరాయివారే చివరకు పాఠశాలలు కూడా తెలుగు పాఠశాలలే. నాలుగు హైస్కూల్సులోను విద్యాబోధన తెలుగులో జరుగుతున్నది; క్రయవిక్రయ పత్రాలు, రిజిస్ట్రేషను వ్యవహారాలు తెలుగులో జరుగుతున్నవి. చివరకు గ్రామాధికారులు కూడా ప్రభుత్వపు తెలుగు పరీక్షలో గెలుపొందుతున్నారు."

"ఇలాంటి పరిస్థితులలో మద్రాసు ప్రభుత్వం ఏ ఆధారంతో, ఏ ప్రాతిపదికపై, ప్రజాభీష్టానికి విరుద్ధంగా ఈ తాలూకాను తమకింద వుంచుకొన దలుస్తున్నారో అర్థం కావడంలేదు. ఈ సమస్యను ఎవ్వరో కొందరిని సంతృప్తిపరచడానికిగాను, ప్రజలందరి శ్రేయస్సు దృష్ట్యా పరిష్కరించాలి. హోసూరు తాలూకా, కృష్ణగిరి ఉత్తర ప్రాంతంవారు మద్రాసు రాష్ట్రంలో వుండదలచడం లేదని, మద్రాసు ప్రభుత్వంవారికి అర్థమౌకాకూడదని, యిప్పుడే స్పష్టంగా చెబుతున్నాను."

పంజిమ్‌లోని ఇండియా ప్రతినిధి

మంగళవారం [illegible]వ్యార్ చేరనున్నారట

కార్వార్, ఆగస్టు 29—పంజిమ్‌లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ సిబ్బంది యావన్మందీ ఆగస్టు 30 వ తేదీన కార్వార్ చేరనున్నట్లు తెలుస్తున్నది.

ఇండియా ప్రభుత్వం ఆదేశంపై పంజిమ్‌లోని కాన్సులేట్ జనరలును మూసివేసి, అందలి అధికారులందరూ ఇండియాకు తరలి వస్తున్నారు.

రోజుకు పదెనిమిది వందలమంది భారతీయులు ఇండియాకు ప్యాసుపోర్టులు తీసుకొంటున్నారు.

గోవాలో ఉద్రిక్తతమూలాన్ని ఇండియాలో తలదాచుకోడానికి ప్రజలు నిర్ణయించుకొంటున్నట్లు పంజిమ్ నుంచి వచ్చిన ఒక రన్నారు.

పుదుచ్చేరి మంత్రివర్గ సభ్యులు ఆరుగురు నెలకు అయిదేసి వందల రూపాయల జీతం, ఇంటి అలవెన్సు, ప్రయాణపు భత్యాలు కలిసి నెలకు 200 రూపాయలు తీసుకుంటారు.

ప్రపంచంలో ఉత్పత్తి తగ్గుదల

శ్రీ కృష్ణమీనన్ వివరణ

మద్రాసు, ఆగస్టు 26 — సాయంత్రం గాంధీ హాలులో జరిగిన మద్రాసు శాసన సభ్యుల ఇష్టాగోష్ఠి సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి శ్రీ వి. కె. కృష్ణమీనన్ ప్రసంగిస్తూ అంతర్జాతీయ వ్యవహార రంగంలో వచ్చిన పరిణామాలను సమీక్షించి, మొత్తంమీద ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధం ఉద్రిక్తత చాలావరకు తగ్గినదని పేర్కొన్నారు.

ప్రపంచ ప్రజలు యుద్ధాన్ని కోరడం లేదని, వారు శాంతినే ప్రబలంగా కాంక్షిస్తున్నారని ముఖ్యంగా అమెరికా ప్రజలు గత 12 మాసాలుగా ప్రపంచంలో సమస్త దేశాలు యుద్ధాన్ని నిరోధించాలనే కృషిచేస్తున్నాయని విశేషంగా ముగ్గురు ఆయన వివరించారు.

సమావేశానికి మద్రాసు ముఖ్యమంత్రి మూరాజ్ అధ్యక్షత వహించారు.

సమస్యను గురించి ముచ్చటిస్తూ ఈ కొంచెం ఓరిమి వహించాలని, అట్లాంటిక్ రాజ్యాల రక్షణ వ్యవస్థ కలదని పోర్చుగల్ ప్రచారం చేసి, విజానికి ఆ వ్యవస్థ నాటోవి కాదని, ఈ సమస్యను మిత్రరాజ్యాల సమితి ప్రతిపాదించదల్చుకుంటే ఆ వివరం పోర్చుగల్ గానీ, ఇండియాగానీ సమితి సెక్రటరీకు వ్రాయవలసి వున్నదనీ, బ్రిటిష్, ఫ్రెంచి, పోర్చుగీసు ఇండియా ప్రాంతాలు కలోనియల్ స్థావరాలను ఇండియా వదలిపెట్టి వైదొలగిపోయినట్టే పోర్చుగీసువారు గోవానుంచి వైదొలగిపోవలసి వున్నందని, ఇది ముమ్మాటికీ సత్యమే కాని విచారణీయ విషయం కాదని నేను ఇండియా సమితికి తెలియజేయబోదను అని ఆయన పేర్కొన్నారు.

సెప్టెంబర్ 12 నుంచి 16 వ తేదీవరకు ఇస్తాంబుల్ లో జరుగనున్న అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకుల గవర్నర్ల బోర్డు సమావేశానికి హాజరయ్యే ఇండియా ప్రతినిధి వర్గానికి రిజర్వు బ్యాంకు గవర్నర్ రామారావు నాయకత్వం వహిస్తారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చుటకై రాష్ట్ర ప్రభుత్వం పంపిన స్కీములపై ప్లానింగ్ కమిషన్ చర్చను ప్రారంభించ గానే ..... ద్వారలో దారాపోరి హైడ్రో ఎలెక్ట్రిక్ నిర్మాణం ప్రారంభించబడే అవకాశం కనిపిస్తున్నట్లు స్పష్టమైందని ఢిల్లీ వార్త.

Some day...

one who loves you will give you the most wonderful radio in the world

MODEL 222

murphy

MR 54.20

ఓరియంట్

నవీన

టూత్ బ్రష్

డిస్ట్రిబ్యూటర్లు

రాజా కార్పొరేషన్ లిమిటెడ్,

138, మూర్ స్ట్రీట్, మద్రాసు-1

పాదముల గజ్జి

3 రోజులలో నయమగును

మీ కాలి వేళ్ళ మధ్య మంటగా మీ పాదములకు గజ్జి, జిల, మంట అధికంగా ఉన్నదా? చర్మము పగిలి, పొలుసులు రాలుచున్నవా? ఈ దుర్బాధలకు నిజమైన కారణము పాదములు సూక్ష్మంగా పెంపబడిన క్రిములు, సింగిపూరుగజ్జి, తామరగజ్జి మున్నగు వాటిని కలుగచేయును. ఈ క్రిములను నిర్మూలించిన గాని యీ బాధలు తొలగవు. క్రొత్తగా కనిపెట్టబడిన నిక్సోడెర్మ్ (NIXODERM) అనే మందు 7 నిముషములలో గజ్జిని ఆపును. 24 గంటలలో క్రిములను చంపును. 3 రోజులలో మీ చర్మము మామూలుగా చేయును. నిక్సోడెర్మ్ (NIXODERM) అద్భుతంగా పనిచేయును. పాదముల మీద గజ్జి, సెగ గడ్డలు, మొటిమలు, దద్దు, బొబ్బలు, తామర మున్నగువాటిని ..... పోగొట్టును. లేనిచో ఖాళీ అట్టపెట్టె వాపసు ఇచ్చిన మీ డబ్బు వాపసు చేయబడును. నేడే నిక్సోడెర్మ్ (NIXODERM) అడగండి.

Nixoderm

పౌడర్ ..... రసాయనజ్ఞులు.

ఉత్తరాఫ్రికాలో అట్లాంటిక్ రాజ్యాల సేనల వినియోగం

పన్నెండు రాజ్యాలకు ఈజిప్టు ఆక్షేపణ

అరబ్ దేశాలు దీన్ని 'శత్రుచర్య'గా పరిగణిస్తున్నట్లు హెచ్చరిక

లండన్, ఆగస్టు 28 — అట్లాంటిక్ రాజ్యాల రక్షణ వ్యవస్థ ఆధ్వర్యాన ఉన్న సేనలను ఫ్రాన్సు ఉత్తరాఫ్రికాలో వినియోగించడాన్ని అట్లాంటిక్ వ్యవస్థ రాజ్యాలు జరుపుతున్న 'శత్రు చర్య'గా అరబ్బు దేశాలు పరిగణిస్తున్నాయని ఈజిప్షియన్ ప్రధాని నాజర్ బ్రిటన్ కు, ఆ వ్యవస్థలో సభ్యత్వం గల తక్కిన 11 రాజ్యాలకు ఆక్షేపణ తెల్పినట్లు నేడు కయిరో రేడియో ప్రకటించింది.

అట్లాంటిక్ రాజ్యాల రక్షణ వ్యవస్థకు చెందిన సమష్టి సైన్యంలోని తన సేనలను ఆయా పటాలాలను ఉపసంహరించుకొని ఉత్తరాఫ్రికాలో వినియోగించుకోవడానికి ఫ్రెంచి ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్టు వారిని లోని అభిజ్ఞ వర్గాలద్వారా తెలుస్తున్నది.

మొరాకో సమస్యను గురించి చర్చించడానికి అత్యవసరంగా భద్రతా సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మిత్రరాజ్య సమితిలోని ఆసియా-ఆఫ్రికా రాజ్యవర్గం నేడు సమితి సెక్రటరీ-జనరల్ మిస్టర్ హామర్ షెల్డ్ ను కోరినట్టు కూడా కయిరో రేడియో ప్రకటించింది.

అయితే, న్యూయార్క్ లోని మిత్రరాజ్య సమితి కార్యాలయం నుంచి వచ్చిన ఒక వార్త ఈ ఆసియా-ఆఫ్రికా వర్గం క్రిందటి శుక్రవారంనాడు సమావేశమై జరిపిన చర్చలలో ఈ సమస్యపై ఎట్టి నిర్ణయం చేయలేదని తెలుపుతున్నది.

ఈ వర్గంలోని అరబ్ రాజ్యాలు భద్రతా సంఘం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడాలని కోరుతూవుండగా, తక్కిన రాజ్యాలలో కొన్ని, మొరాకో సమస్యను ఇప్పుడు భద్రతా సంఘానికి చర్చకు ప్రతిపాదిస్తే మును ముందు దానిపై జనరల్ అసెంబ్లీ చర్చ జరపడానికి వీలుండకపోవచ్చును గనుక అత్యవసర సమావేశం ఏర్పాటు చేయబడరాదనివాదిస్తున్నవనీ ఈ వార్తలో వివరించబడింది.

ఈ వర్గం ప్రతినిధులు మంగళవారంనాడు తిరిగి సమావేశమౌతున్నారు.

అట్లాంటిక్ రాజ్యాలకు ఆక్షేపణ

అరబ్ లీగ్ కు చెందిన రాజ్యాలలో ప్రతి ఒక్కటి కూడా తన రాజధానిలో వున్న అట్లాంటిక్ సంధి రాజ్యాల రాయబారులను పిలిపించి ఈజిప్టు పైవిధమైన సమాచారమిస్తూ మొరాకోలో ఫ్రాన్సు జరుపుతున్న దౌర్జన్య కృత్యాలవల్ల ఆక్షేపణ తెలియజేసినట్లు కయిరోలోని అరబ్ అధికార వర్గాలకు చేరిన ఒక వార్త తెల్పుతున్నదని కూడా కయిరో రేడియో పేర్కొన్నది.

మొరాకోలో తాజాగా వస్తున్న పరిణామాల వల్ల తీవ్రమైన అరబ్ రాజ్యాల ఆందోళన వ్యక్తమౌతున్నదని ప్రధాని నాజర్ నేడు కయిరోలోని అట్లాంటిక్ రాజ్యాల రాయబారులకు తెలియపరిచారు.

మొరాకోలో ఆశ్రిత ప్రజలపై ఫ్రాన్సు ప్రయోగిస్తున్న దౌర్జన్యాన్ని ఒక్క ఫ్రాన్సు జరుపుతున్న శత్రుచర్యగా మాత్రమే కాక మొత్తం అట్లాంటిక్ సంధి రాజ్యాలు జరుపుతున్న శత్రుచర్యగా తాము పరిగణిస్తున్నామని ఆయన వారికి స్పష్టం చేశారు.

ఈ విషయాన్నే ఆయన విన్న కయిరోలోని అమెరికన్ రాయబారికి తెలియపరిచారు.

అట్లాంటిక్ రాజ్యాల సమష్టి సైన్యంలో తనకు గల సేనల నుంచి ఆరు పటాలాలను అల్జీరియాలో వినియోగానికై ఉపసంహరించుకొంటున్నట్లు ఫ్రాన్సు యూరప్ లోని అట్లాంటిక్ సమష్టి సైన్యాధిపతులకు తెలియజేసినట్లు పారిస్ లోని అభిజ్ఞ వర్గాలు ఏకాదశ తెల్పుతూ ఈ ఫ్రెంచి పటాలాలు ప్రస్తుతం జర్మనీలో వున్నవి.

ఫ్రెంచి ప్రధాని ఫారే పిలుపునందుకొని ఫ్రెంచి రెసిడెంట్-జనరల్ జనరల్ లాటూర్ నేడు విమానంలో పారిస్ కు బయలుదేరి వెళ్ళారు.

మానవజాతికే సవాల్

హాంగ్ కాంగ్, ఆగస్టు 28 — ఉత్తరాఫ్రికాలో ఫ్రెంచి కలోనియలిస్టులు జరుపుతున్న అమానుష దౌర్జన్యాలను చైనీస్ ప్రజలు మానవతకు, మానవజాతికే సవాలుగా పరిగణిస్తున్నారని చైనీస్ ప్రభుత్వ పక్ష పత్రిక "పెకింగ్ పీపుల్స్ డెయిలీ" నేడు హెచ్చరిక చేసింది.

అల్జీరియా, మొరాకో, టునీసియా ప్రజలు శాంతియుతంగా పరిష్కరించజాలని కోరుతున్న బాండుంగ్ తీర్మానాన్ని ఈ సందర్భంలో గుర్తుకు తెస్తూ, ఫ్రెంచి కలోనియలిస్టుల దౌర్జన్యాలను ఇంతటితో స్వస్తి చెప్పజాలని, ఎన్నటికైనా ఉత్తరాఫ్రికా ప్రజలు విజయం పొందడం తథ్యమనీ కూడా ఈ పత్రిక స్పష్టం చేసింది.

డల్లెస్ ప్రణాళికపై చర్చకు అరబ్ రాజ్యాల సమావేశం

త్వరలోనే జరుగగలదని అరబ్ లీగ్ సెక్రటరీ-జనరల్ హస్సూనా ప్రకటన

కయిరో, ఆగస్టు 28 — అరబ్-ఇజ్రాయలీ సమస్యా పరిష్కారానికి అమెరికన్ విదేశాంగ మంత్రి డల్లెస్ చేసిన ప్రతిపాదనలను గురించి చర్చించడానికి అరబ్ రాజ్యాల ప్రతినిధులు త్వరలోనే కయిరోలో సమావేశం కాగలరని అరబ్ లీగ్ సెక్రటరీ-జనరల్ మిస్టర్ అబ్దుల్ ఖలేక్ హస్సూనా నేడిక్కడ విశదం చేశాడు.

ఈ అమెరికన్ ప్రతిపాదనలకు అరబ్ రాజ్యాలు సమైక్యంగా ఒక సమాధానాన్ని రూపొందించడానికి వాటిని సవివరంగా పరిశీలించడం అవసరమని ఈ సందర్భంలో ఈయన వివరించాడు.

మిస్టర్ డల్లెస్ తన ప్రతిపాదనలలో పాలస్తీనా అరబ్ శరణార్థులకు పరిహారం చెల్లించబడాలనీ, ఇజ్రాయలీకు దానికి ఇరుగు పొరుగున వున్న అరబ్ రాజ్యాలకు మధ్య సరిహద్దులు సవరించబడాలనీ, జెరూసలెం ప్రతిపత్తి నిర్ణయించబడాలని పేర్కొన్న సంగతి పాఠకులకు విదితమే.

అరబ్ లీగ్ కు చెందిన రాజ్యాల విదేశాంగ మంత్రులు సెప్టెంబర్ మాసాంతంలో కయిరోలో సమావేశం కాగలరని ఇక్కడి అరబ్ రాజకీయ వర్గాలవారు సూచిస్తున్నారు.

అరబ్ రాజ్యాలు ఇజ్రాయలీను గుర్తించేటట్టు చేయడం, సమీప ప్రాచ్యంలోని ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ ప్రత్యేక ప్రతినిధి మిస్టర్ ఎరిక్ జాన్ స్టన్ జోర్డాన్-యార్ మౌక్ నదుల జలాలను ఇజ్రాయలీకు, అరబ్ దేశాలకు కూడా వినియోగపడేటట్టు చేసే ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించబడాలని చేసిన ప్రతిపాదనను అమలు పరచడం — అనే రెండు ఉదాహరణ లేశాలతో కొత్త అమెరికన్ ప్రతిపాదనలు చేయబట్టాయనీ, వీటిలో దేనికి కూడా అరబ్ ప్రభుత్వాలు గాని, రాజకీయ వర్గాలు గాని సమ్మతించజాలవనీ బాగ్దాద్ లోని రాజకీయ వర్గాలవారు నేడు స్పష్టం చేస్తున్నారు.

సాధ్యం కావడం సందేహాస్పదమేనని అమెరికన్ సెనేట్ విదేశాంగ వ్యవహారాల సంఘం అధ్యక్షుడు సెనేటర్ జార్జి (డెమొక్రాట్) నేడిక్కడ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

అమెరికన్ ప్రణాళికను బ్రిటన్ వెంటనే బలపరుస్తూవుండన్న విషయం అందరకు తెలిసినదేననీ, కాని ఇంతవరకు దానిని ఫ్రాన్సు ఇటలీ మున్నగు పశ్చిమ యూరోపియన్ దేశాలేవీ కూడా బలపరచ నందున దానిని అమలు పరచడం ఎంతవరకు సాధ్యంకాగలదనే విషయాన్ని గురించి ఆలోచించ వలసి వున్నదనీ ఆయన వివరించాడు.

మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఇటీవల విషమరూపం ధరించిందనీ, అరబ్ దేశాలకు రష్యా భారీ పిరంగులను సప్లయి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నందున అమెరికన్ విదేశాంగ కార్యాలయం మిక్కిలి ఆందోళన చెందుతున్నదని ఆయన పేర్కొన్నాడు కూడా.

గాజా ప్రాంతంలో పరిస్థితిపై పాశ్చాత్యరాజ్యాల ఆందోళన

కయిరో, ఆగస్టు 28 — బ్రిటన్, అమెరికా, ఫ్రాన్సులు వెంటనే కల్పించుకొని తగుచర్య తీసుకొనకపోతే, గాజా ప్రాంతంలో నానాటికి విషమాతి విషమరూపం ధరిస్తున్న పరిస్థితి క్రమంగా ఇజ్రాయలీకు, అరబ్ రాజ్యాలకు పెద్దపెట్టున యుద్ధ ప్రజ్వలనకు దారితీయగలదని ఇక్కడి పాశ్చాత్య రాజకీయవర్గాలవారు నేడు అమిత ఆందోళన ప్రకటిస్తున్నారు.

గాజా ప్రాంతంలో యుద్ధ విరమణను అంగీకరించ వలసిందిగా ఈజిప్టు కోరినట్టు ఇజ్రాయలీ ప్రతినిధి ఆరోపణలో ఒక ఇజ్రాయలీ సైనిక ప్రతినిధి తెలియజేశాడని యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా విలేకరి వ్రాస్తున్నాడు.

4 గురు ఈజిప్షియన్ల మృతి

నేడు గాజా ప్రాంతంలో ఇజ్రాయలీ సైనిక దళాలకు, ఈజిప్షియన్ సైనిక దళాలకు మధ్య జరిగిన పోరుడు సంఘర్షణలో నలుగురు ఈజిప్షియన్ సైనికులు మరణించారని, మరి ఆరుగురు గాయపడ్డారని ఈజిప్షియన్ సైనిక ప్రధాన కార్యాలయం ప్రకటించింది.

ఈ సంఘర్షణలో ఇద్దరు ఇజ్రాయలీ సైనికులు గాయపడ్డారనీ, మిత్రరాజ్య సమితి సైనిక పరిశీలకులు ఉభయ పక్షాలచేత కాల్పులు విరమింపజేశారనీ తెలి ఆగిరిలో ఒక ఇజ్రాయలీ సైనిక ప్రతినిధి విశదం చేశాడు.

ఇజ్రాయల్ ఆరోపణ

ఈజిప్టుకు, ఇజ్రాయలీకు మధ్య 1949 లో యుద్ధవిరమణ ఒడంబడిక జరిగిన పిమ్మట ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఈజిప్షియన్ "దురాక్రమణ" పెచ్చు పెరిగి పోయిందని ఆరోపిస్తూ నేడిక్కడ ఇజ్రాయలీ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన చేసింది.

ఉద్రిక్తతను తగ్గించడానికి ఇజ్రాయల్ తో తాము ప్రారంభించిన సంప్రదింపులను ఈజిప్టు విరమించుకున్న పిమ్మట మూడు రోజులలో ఈజిప్టు 11 సార్లు దాడులు జరిపినది. ఇజ్రాయలీ తన పౌరులను రక్షించుకోవడానికి సకల విధ చర్యలను తీసుకొనగలదని ఇజ్రాయల్ విదేశాంగ కార్యాలయానికి చెందిన ఒక ప్రతినిధి పేర్కొన్నాడు.

గాజా ప్రాంతానికి ఎదురుగా వున్న దీర్ ప్రాంతంలో తాము నిన్న ..... నేడు రోజంతా ..... ఫలితంగా ఇద్దరు ఇజ్రాయలీ ..... గాయపడ్డారని, మరి ముగ్గురు తప్పిపోయారని ఈ ప్రతినిధి ..... చేశాడు.

అమెరికన్ ప్రణాళికపట్ల లంక హర్షం

కొలంబో, ఆగస్టు 28 — పాలస్తీనా ప్రాంతంలో ఉద్రిక్తతను తొలగించడానికి మిస్టర్ డల్లెస్ తాజాగా చేసిన ప్రతిపాదన లను హర్షిస్తూ లంక ప్రధాని కొటెలావాల నేడిక్కడ ఒక ప్రకటన చేశాడు.

అరబ్ — ఇజ్రాయలీ వివాదం సత్వరంగా పరిష్కారం కావాలని సమస్త దేశాలు కూడా ఆందోళన చెందుతున్నవని, ఇప్పుడు మిస్టర్ డల్లెస్ చేసిన ప్రతిపాదనలను ఆ సమస్యకు సంబంధించిన దేశాలు సహృదయతతో పరిశీలించి గలవని లంక ప్రభుత్వం ఆశిస్తున్నదని ఆయన వివరించాడు.

అమెరికన్ నాయకుని అనుమానం

న్యూయార్క్, ఆగస్టు 28 — మధ్యప్రాచ్యంలో సుస్థిర శాంతి సాధనకు మిస్టర్ డల్లెస్ ప్రతిపాదించిన ప్రణాళిక అచరణ .....

ఫ్రాన్సు హర్షం

పారిస్, ఆగస్టు 28 — అరబ్-ఇజ్రాయలీ వివాద పరిష్కారానికి అమెరికన్ విదేశాంగ మంత్రి డల్లెస్ చేసిన ప్రతిపాదనలు ఎంతైనా సమయోచితంగాను వున్నవి ..... ఫ్రెంచి విదేశాంగ కార్యాలయం నేడు ప్రకటించింది.

ప్రజా-సోషలిస్టుపార్టీ వివాదాలు

డాక్టర్ లోహియాకు పార్లమెంటు సభ్యుల సమాధానం

న్యూఢిల్లీ, ఆగస్టు 28 — పార్లమెంటులోని ప్రజా-సోషలిస్టు పార్టీ సభ్యులు నేడొక సంయుక్త ప్రకటనచేస్తూ, కాంగ్రెసుకు, ప్రజా-సోషలిస్టు పార్టీకి మధ్య సహకారసాధనకు నెహ్రూ-జయప్రకాశ్ ల మధ్య జరిగిన సమాలోచనలు తప్పుకుండా పార్టీ ప్రతిష్ఠను పెంచడానికే ఉపయోగపడినవని నొక్కి వక్కాణించారు.

కాంగ్రెసు, ప్రజా-సోషలిస్టు పార్టీల మిశ్రమ ప్రభుత్వంలో చేరడానికి రమ్మనే ఆహ్వానాన్ని ప్రజా-సోషలిస్టు నాయకులు ప్రధాని నెహ్రూ కాన్ఫరెన్సు పరి సంపాదించారని డాక్టర్ రామమనోహర్ లోహియా ఈ మధ్య అలహాబాదులో చేసిన ప్రకటనకు సమాధానంగా శ్రీయుతులు నారంగదరదాస్, ... గురుపాదస్వామి, ... ద్వివేది, ఆర్. ఎస్. సిన్హా, ... ఈ సంయుక్త ప్రకటన చేశారు.

"నెహ్రూ-జయప్రకాశ్ ల మధ్య జరిగిన ఈ సమాలోచనల ఫలితంగా కాంగ్రెసుకు, ప్రజా-సోషలిస్టుపార్టీకి మధ్యవున్న అభిప్రాయభేదాలు సుస్పష్టమైనవి. ప్రజా-సోషలిస్టుపార్టీకి వాని వాదనలలకు ఎలాంటి పదవీ వ్యామోహం లేదని, ఈ మొత్తం ..... కార్యక్రమం ..... ప్రకటనలో పేర్కొనబడింది.

..... కాంగ్రెసు మహాసభలో సోషలిస్టు సిద్ధాంతం ఆమోదించిన పిమ్మట ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ..... కాంగ్రెసులో సహకారానికి ..... ప్రజా-సోషలిస్టు పార్టీ ..... "సహకారానికి" ..... ఇప్పుడు ..... విశదీకరించారు.

రెండు ధర్మసంస్థల స్వాధీనానికి ప్రతిపాదన

కర్నూలు, ఆగస్టు 28 — వెంకటగిరి తాలూకాలోని ..... "శ్రీ ..... " ..... తిరుపతి దేవస్థానాలకు ..... ప్రభుత్వం ప్రతిపాదించింది.

"నేతాజీ పట్ల జపాన్ వారి భక్తిభావం"

సంత తుక్ దోజీ ప్రకటన

నాగపూర్, ఆగస్టు 28 — "జపాన్ లో సుభాస్ చంద్రబోసు పేరు తెలియనివారు లేరు. ధనవంతులైనా, పేదవారైనా, చిన్నలైనా, పెద్దలైనా ఆయనను ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు" అని సంత తుక్ దోజీ నేడిక్కడ వివరించాడు.

టోకియోకు 100 మైళ్ళ దూరంలో వున్న మెమిజా నగరంలో ప్రపంచ మతాల సమావేశానికి ఆయన ప్రాతినిధ్యం జరిపి వచ్చాడు.

నేతాజీ స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి గాను టోకియోలోని బౌద్ధ దేవళంలో ముంది ప్రదేశం నిర్ణయించబడిందని, సమాధాను తయారు చేయబడుతున్నవని సంత తుక్ దోజీ వెల్లడించాడు.

జపాన్ వారికి నేతాజీ సుభాస్ చంద్రబోసు అవతారపురుషుడైన వీర పరుడని చెబుతూ, ట్యాంగ్ కాక్ లో వున్న ఒక పెద్ద వర్తకుడు హెగిత్ రామ్ చునిలాల్ ఒక్కడే భారత స్వాతంత్ర్యోద్యమానికిగాను నేతాజీకి 36 లక్షల రూపాయలు రొఖ్ఖం విరాళమిచ్చినాడని కూడా ఆయన చెప్పాడు.

పాలపొడిలో పాషాణం

జపానులో 42 మంది పసిపాపల మరణం, పలువురికి జబ్బు

టోక్యో, ఆగస్టు 28 — పాషాణం కలిసిన పాలపొడి వాడడం కారణంగా జపాన్ లో ఈ నెల కొన్ని వేలమంది పసిపిల్లలు జబ్బుపడ్డారని, కనీసం 42 మంది శిశువులన్నా మరణించి వుంటారని తెలుస్తున్నది.

ఈ దుర్ఘటనను గురించి ఆరోగ్యశాఖాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పాలపొడి డబ్బాలలో ప్రమాదవశాత్తు పాషాణం కలవడంవల్ల ఈ దుర్ఘటన జరిగివుంటుందని వీరు అనుమానిస్తున్నారు.

జపాన్ లోని పాలపొడి ఫ్యాక్టరీలలో ఒక దానిలో పాలపొడిలో చేర్చే కాల్షియం ద్వారా ఈ విషయం చేరివుంటుందని వీరి అనుమానం.

కాల్షియం తీసే సున్నపు గనులకు సమీపంలోనే పాషాణం కలసిన పదార్థం తీసే ఒక గని కనిపించిందని, ఈ గని తాలూకు పదార్థం పొరపాటున కాల్షియంలో చేరివుంటుందని వీరు భావిస్తున్నారు.

పాలపొడిలో రేడియో ధార్మికశక్తి గల రేణువులు వున్నవని, ఇది పిల్లలకు ప్రమాదకరమని ఒసాకా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నిషివారీ అందజేసిన నివేదికను ఆరోగ్య శాఖాధికారులు ఇంకా ధ్రువపరచలేదు.

కంబోడియాలో జనరల్ ఎన్నికలు

మాస్కో, ఆగస్టు 28 — గత సంవత్సరం జరిగిన జెనీవా ఒడంబడికలో పేర్కొనబడిన నటుగా కంబోడియాలో జనరల్ ఎన్నికలు సెప్టెంబరు 11 వ తేదీన జరుగగలవని ప్రకటించబడింది.

బ్యాంగ్ కాక్, ఆగస్టు 26 — దేశంలో రాజకీయ పక్షాల స్థాపనను చట్టసమ్మతంగా చేయడానికి ఉద్దేశించబడిన బిల్లు ముసాయిదాను పరిశీలించడానికి థాయిలెండ్ ప్రభుత్వం విదేశాంగమంత్రి ప్రిన్స్ వాన్ వైతాయకిన్ అధ్యక్షతగా నేటో సంఘాన్ని నియమించింది.

పాకిస్తాన్ ఏకీకరణ పథకం

ముస్లింలీగ్-యునైటెడ్ ఫ్రంట్ వివాదాలు

కరాచీలో ఎన్నికలు ముఖ్యమైన అంశాలపై తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడిందట

కరాచీ, ఆగస్టు 28 — పాకిస్తాన్ లో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన యునైటెడ్ ఫ్రంట్, ముస్లింలీగ్ ల మధ్య పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ బిల్లులోని కొన్ని క్లాజుల విషయమై అభిప్రాయభేదాలు పర్పడి, పూర్తి ప్రతిష్టంభనగా పరిణమించిందని తెలుస్తున్నది.

ఏకీకరణ బిల్లు ప్రస్తుతం పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణ సభలో చర్చబడుతుండడం పాఠకులకు విదితమే.

ఉభయ పక్షాల ప్రతినిధులు నిన్న దాదాపు ఆరు గంటలసేపు చర్చలు జరిపి, సమాధాన మేమీ కుదరక చర్చలు మరల మంగళవారానికి వాయిదా వేశారు.

అభిప్రాయభేదం ఏర్పడిన మొదటి అంశం పశ్చిమ పాకిస్తాన్ ఏకీకరణ దృష్ట్యా కరాచీ భావి ప్రతిపత్తి. కరాచీని పశ్చిమ పాకిస్తాన్ లో భాగంగా చేర్చి ఫెడరల్ రాజధానిని ఇప్పటి కరాచీ నగరానికి ఉత్తరంగా 25 మైళ్ళలో మరొక ప్రదేశానికి మార్చాలని పశ్చిమ పాకిస్తాన్ వారు పట్టుబడుతున్నారు. ఫెడరల్ రాజధాని అయిన కరాచీని పశ్చిమ పాకిస్తాన్ లో చేర్చరాదని, పశ్చిమ పంజాబ్ ప్రభుత్వం ఆధీనంలో వున్న ముర్రీలో పొందిన అనుభవం దృష్ట్యా కరాచీ కేంద్ర పాకిస్తాన్ ప్రభుత్వం ఆధీనంలో వుండాలని, అప్పుడే స్వేచ్ఛ వుండగలదని యునైటెడ్ ఫ్రంట్ సభ్యుల వాదం.

కరాచీ ప్రతినిధి యూసుఫ్ హరూన్ కరాచీని పశ్చిమ పాకిస్తాన్ లో చేర్చాలనే వాదాన్ని సమర్థించడం గమనించదగింది.

ఏది ముందు?

పశ్చిమ పాకిస్తాన్ మంత్రివర్గం మొదట నియమించాలా, ఎన్నికలు మొదట జరగాలా అనేది మరొక క్లిష్ట సమస్యగా ఏర్పడింది. పశ్చిమ పాకిస్తాన్ నాయకులు మొదట పశ్చిమ పాకిస్తాన్ మంత్రివర్గం నెలకొనాలని పట్టుబడుతుండగా యునైటెడ్ ఫ్రంట్ వారు ప్రజాస్వామ్య పద్ధతిని ఎన్నికలే మొదట జరగాలంటున్నారు.

ఇక వివాదగ్రస్తమైన మూడవ విషయం పశ్చిమ పాకిస్తాన్ అసెంబ్లీ ఎన్నిక పద్ధతి. ప్రస్తుతం వున్న పశ్చిమ పాకిస్తాన్ రాష్ట్రాల అసెంబ్లీలు మెజారిటీ వోటుతో ఎన్నిక జరపాలని లీగ్ వారు వాదిస్తున్నారు. దీనితో ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోతాయి. సింగిల్ ట్రాన్స్ ఫరబుల్ వోటు పద్ధతిని ఎన్నిక జరగాలని ఫ్రంట్ నాయకుల అభిప్రాయం. దీనితో ప్రస్తుత శాసన సభలలోని ప్రతిపక్షాలవారు కూడా తమ ప్రతినిధులను కొందరిని పంపడానికి అవకాశముంటుంది.

మంగళవారం సాయంకాలానికి తుది నిర్ణయం జరుగుతుంది.

ఎస్. ఎం. ఖాన్ ను బదిలీ చేయాలని హక్ పట్టు

తూర్పుబెంగాల్ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఎస్. ఎం. ఖాన్ ను ఢాకా నుంచి కరాచీకి వెంటనే బదిలీ చేయాలని దేశీయశాఖామంత్రి ఫజ్లుల్ హక్ కోరాడు.

గడచిన ఏప్రిల్ నెలలో హక్ మంత్రివర్గం బర్తరఫ్ చేయబడినప్పటి నుంచి ఎన్. ఎం. ఖాన్ తూర్పుబెంగాల్ లో తాత్కాలికంగా చీఫ్ సెక్రటరీగా వుంటున్నాడు.

కాని, కేంద్రపాకిస్తాన్ ప్రభుత్వం ఢాకాలో ఎలాటి మార్పు చేయడానికి ఇష్టపడడంలేదని, ఎస్. ఎం. ఖాన్ ను ఇప్పట్లో బదిలీ చేయడానికి కూడా ఇష్టపడడం లేదని తెలుస్తున్నది.

దాచుకొన్న సొత్తు దక్కిన అదృష్టవంతులు

లాహోర్, ఆగస్టు 27 — సాంగ్రి (పాకిస్తాన్ పంజాబు) లో వెనుక వుండిపోయిన లాలా నిరంజన్ దాస్, నిన్న తను వెనుక వున్న ఇంటికివచ్చి లోగడ తాను రహస్యంగా దాచిపెట్టిన 350 తులాల బంగారాన్ని, 80 తులాల వెండిని త్రవ్వి తీసుకున్నాడు.

ఈతడు ప్రస్తుతం ఇండియాలో నివసిస్తున్నాడు.

జీలంలో కూడా ఇలాగే శివచరణ్ లాల్ అన్న వ్యక్తి లోగడ తాను దాచిపెట్టిన 50 తులాల బంగారాన్ని, 70 తులాల వెండిని త్రవ్వి తీసికొని ఢిల్లీకి వెళ్ళినాడని జీలమ్ నుంచి వార్త వచ్చింది.

ఇటీవల హిందువులు, శిక్కులు అయిదుగురు రావల్పిండి, షేక్ పురా, లాహోర్, ముల్తాన్, మాంట్ గోమరీ, నైరోకోట్ లలో లోగడ తాము దాచిపెట్టుకొన్న ధనాన్ని త్రవ్వి తెచ్చుకున్నారు.

ఇండియా, పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒడంబడిక ప్రకారం ఈ విధంగా ఢిల్లీలో దాచిపెట్టుకున్న ధనాన్ని కొందరు పాక్ ముస్లిములు స్వదేశానికి తెచ్చుకున్నారు.

ఇండియాలో మ్యూజియములు

పునరుద్ధరణకై త్వరలో కేంద్ర సలహా సంఘం ఏర్పాటు

న్యూఢిల్లీ, ఆగస్టు 28 — దేశంలోని వస్తు ప్రదర్శనశాలల పునరుద్ధరణకు కేంద్ర సలహాసంఘాన్ని ఏర్పాటుచేయడానికి ఇండియా ప్రభుత్వం నిశ్చయించింది.

ఈ సందర్భంలోనే ఇండియా ప్రభుత్వం రాయల్ సొసైటీ దాని చెయిర్మన్ గా ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీవారు గత ఏప్రిల్ లో ఢిల్లీలో జరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల రెండు రోజులపాటు సమావేశమై చేసిన సిఫారసులను అమలుపరచడానికి గల అవకాశాలను గురించి పరిశీలిస్తారు.

ఆ ప్రతినిధులుచేసిన సిఫారసులలో వంద పైగా ప్రభుత్వం క్రిందయుండే దేశంలోని వివిధ ప్రాంతాలలోగల వస్తుప్రదర్శనశాలలలో పునరుద్ధరణకు, విస్తరణకు కేంద్రం ఆరు కోట్ల సహాయం అనుగ్రహించాలనడం కూడా ఒకటి. నిపుణుల కమిటీవారు సమగ్రమైన సిఫారసులనుసరించి యూనియన్ విద్యాశాఖవారు విశిష్టమైన ప్రతిపాదనలను రూపొందిస్తారు. ఆ కమిటీవారు త్వరలో సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించగలరు. వస్తుప్రదర్శనశాలలను సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధిపరచడమే ఇండియా ప్రభుత్వం లక్ష్యం.

ప్రస్తుతపు భవనాలకు మరమ్మతులు చేయడానికి, అభివృద్ధి పరచడానికి, శిక్షణ సౌకర్యాలను కల్పించడానికి, వస్తుసేకరణ కార్యక్రమాన్ని సమన్వయపరచడానికి, విదేశాలలో శిక్షణ పొందడానికి కొంత మంది అభ్యర్థులను పంపడానికి సంబంధించిన సమస్యలను గురించి ఇండియా ప్రభుత్వం శ్రద్ధగా పరిశీలిస్తున్నట్టు తెలియవచ్చింది.

మధ్యభారత హోంశాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రి కలిసి ఒక ప్రకటనచేస్తూ మాన్ సింగ్ బృందాన్ని హతమార్చడంలో పోలీసు దళం చూపిన ధైర్య సాహసాలను ప్రస్తుతించారు.

మీ పొలాలకు అతిచౌక మెషినులు

రొటవేటర్లు

తయారు చేసినవారు:

మెసర్స్ రోటరీహూస్ లిమిటెడ్., ఇంగ్లండు.

హోవర్డ్ 'జి ఇ ఎం' రొటవేటర్ వెట్ పాడి మోడలు, మాగాణి భూములలోను, మెట్ట భూములలోను పనిచేయ గలుగుతాయి. చాళ్ళ మధ్య మల ..... సాగు చేయుడానికి గూడ పనికివచ్చును.

ధరలు తీవ్రంగా తగ్గించబడ్డాయి.

వివరములకు:

రాలిస్ ఇండియా లిమిటెడ్

320, లింగిచెట్టి వీధి, మద్రాసు-1.

నోటిఫికేషన్

పరిశ్రమల, వాణిజ్య శాఖ ఆంధ్ర స్టేట్

లఘుపరిశ్రమల స్కీములు

దిగువ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరబడుతున్నవి:—

వరుస నెం.	స్కీము పేరు	ఉద్యోగం పేరు	జీతం స్కేలు	ఖాళీలు
1.	గూడూరులో సైంటిఫిక్ పనిముట్ల తయారీ.	1. మాస్టర్ టేబిల్ బ్లోయర్.	190-10-240	ఒకటి
		2. సైన్సు అసిస్టెంటు	140-5-190	ఒకటి
		3. ఎలెక్ట్రీషియన్ కం మెకానిక్.	50-2-70	ఒకటి
2.	(గ్రామాలలో) కమ్మర సామానులకు ఉత్పత్తి, తర్ఫీదు కేంద్రము.	1. సూపరింటెండెంటు	180-5-200-10-240	ఒకటి
		2. సీనియర్ అసిస్టెంటు	90-5-180	ఒకటి
		3. జూనియర్ అసిస్టెంటు	70-2-90	ఒకటి
3.	విజయనగరం అనకాపల్లిలో రాతి, మట్టి సామానులకు ఉత్పత్తి, తర్ఫీదు యూనిట్.	1. సిరామిక్ అసిస్టెంటు	90-5-180	రెండు
		2. సిరామిక్ సూపర్ వైజరు.	70-2-90	రెండు
4.	సున్నపు సున్నం ఆధారిత ప్లాస్టర్ సామానుల తయారీకి తర్ఫీదు, ఉత్పత్తి యూనిట్.	1. సూపర్ వైజర్	90-3-120	ఒకటి
		2. మౌల్డరు	70-2-90	ఒకటి
5.	ఆరు కేంద్రాలలో కమ్మరం పనికి ఉత్పత్తి తర్ఫీదు కేంద్రములు.	1. ఫోర్మన్	90-3-120	ఆరు
		2. మేస్త్రీ	50-2-60	ఆరు
6.	ఆరు కేంద్రాలలో వడ్రంగము పనికి ఉత్పత్తి, తర్ఫీదు కేంద్రములు.	1. ఇన్స్ట్రక్టర్	100-5-150	ఆరు
		2. మేస్త్రీ	50-2-60	ఆరు
7.	విజయవాడలో ..... ఉత్పత్తి తర్ఫీదు కేంద్రం.	1. ఇన్స్ట్రక్టర్	150-5-200	ఒకటి
		2. మేస్త్రీ	50-2-60	ఒకటి
		3.	60-2-80	ఒకటి
8.	విశాఖపట్టణంలో ..... ఉత్పత్తి, తర్ఫీదు కేంద్రం	1. సూపరింటెండెంట్	180-5-200-10-240	ఒకటి
		2.	90-3-120	ఒకటి
9.	..... కలప పరిశ్రమ	1. సూపరింటెండెంటు	180-5-200-10-240	ఒకటి
		2. కలప ..... మేస్త్రీ	100-5-150	ఒకటి
10.	నిజామాబాదులో ..... సామానుల తయారీ యూనిట్.	1. ఇన్స్ట్రక్టర్	150-5-200	ఒకటి
		2.	100-5-150	ఒకటి

సర్టిఫికెట్ల నకళ్లతో కూడిన దరఖాస్తులు ..... డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్సు, ఆంధ్ర ..... నం. 20, ... కర్నూలు ..... 26-9-55 లోగా అంద ..... పరిశ్రమల, వాణిజ్య శాఖ .....

సూచన:— దరఖాస్తు ..... పై ..... ఉద్యోగం పేరు వ్రాయవలెను.

డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్సు, ఆంధ్ర.

"ఆర్థిక స్వరాజ్య లక్ష్యం దిశలో 36 కోట్ల భారతీయుల యాత్ర"

—షిల్లాంగ్ సభలో నెహ్రూ ప్రసంగం

షిల్లాంగ్, ఆగస్టు 28 — ఆర్థిక స్వరాజ్య సాధన యాత్రలో ఇండియాలోని అన్ని ప్రాంతాలవారు సమైక్యతతో సహకరించాలని ప్రధాని నెహ్రూ నేడిక్కడ విజ్ఞప్తి చేశారు. ఇండియాలో క్షేమరాజ్యాన్ని, సోషలిస్టు పద్ధతి సమాజాన్ని నెలకొల్పడానికి పునాదులు కూడా ఉద్బోధించారు.

"ఇది దేశంలోని 36 కోట్లమంది ప్రజానీకం యాత్ర. వీరందరూ కలిసి మెలిసి ఈ యాత్రను కొనసాగించాలి. సమష్టి అభివృద్ధి సాధనకు కృషిచేయాలి" అని కూడా ఆయన అన్నారు.

నేటి నాటి జరిగిన పౌర సన్మాన సభలో ప్రధాని నెహ్రూ ప్రసంగిస్తూ, ఇండియాలో ప్రతి ఒక్కడూ ఒక సమస్య కనుక, ఇండియాను మొత్తం 36 కోట్ల సమస్యలు కలవని చెప్పారు. ఇండియాలో అనేక మంది పేదరికంలో, అజ్ఞానంలో వున్నందున ఇండియాలో వున్న సమస్యలన్నీ ప్రజాసామాన్యానికి సంబంధించినవేనని కూడా ఆయన అన్నారు. "ఈ దేశంలోని ప్రతి ఒక్కడు అభివృద్ధిలోకి, పరిపూర్ణత పొందడానికి అవకాశం కలిగివున్నారు" అని అంటూ, "ప్రతి పౌరుని ..... తన ..... దేశ ..... పరిస్థితులు" ..... కలిగించడానికి .....

క్షేమరాజ్య సాధనకు జరుగుతున్న ఈ మహత్తర కృషిలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ, "ఇండియా అభివృద్ధి చెందితే మనమూ అభ్యున్నతిని పొందగలము. ఇండియా పతనావస్థలో వుంటే మనం కూడా పతనావస్థలోనే వుండిపోతాము" అని కూడా ప్రధాని నెహ్రూ నొక్కివక్కాణించారు.

క్షేమరాజ్య సాధనకు శాంతియుత విప్లవం అవసరం కాగలదని అంటూ, యిలా అన్నారు:—

"యుద్ధం అంటే రక్తపాతం అనే అర్థం లేదు. మనం క్రమశిక్షణ కలిగి, దాన్నదే ప్రవర్తించడం నేర్చుకోవాలి. అలా కానప్పుడు, క్షేమరాజ్య సాధనకై మనం చేస్తున్న యాత్రకు భంగం కలగవచ్చు. మన ఈ యాత్ర శాంతియుతమైనది; ప్రజాస్వామ్యబద్ధమైనది. సోషలిస్టు సమాజ సాధనే ప్రధాన ఆశయంగా కలిగినది."

..... అని ఆయన అన్నారు.

(యునైటెడ్ ప్రెస్ విలేకరి)

తెలి గ్రామీణ విశ్వవిద్యాలయం

ఓకసీర్వద్ ప్రెసిడెంటు ప్రసాద్‌చే శంకుస్థాపన

వరాశిషార్, (బిహార్) ఆగస్టు 28— ప్రెసిడెంటు రాజేంద్రప్రసాద్ యిక్కడికి సమీపములో మారంలో నిర్మాణంకానున్న గాంధీ విద్యామందిర్ భవనానికి శంకుస్థాపన చేశారు. బేసిక్ విద్యద్వారా విద్యా బోధనకు ప్రయోగాలు జరగనున్న ఈ గాంధీ విద్యామందిర్, ఇండియా గ్రామీణ విశ్వవిద్యాలయాలలో మొట్టమొదటిది.

ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంలో ప్రసంగిస్తూ, గ్రామీణుల అవసరాలను దృష్టిలో వుంచుకొనకుండా వున్నప్పుడు ఎలాంటి విద్యావిధానంవల్లనైనా కలిగే ప్రయోజనం వుండదని నొక్కి వక్కాణించారు. పల్లె ప్రాంతాలలో వుండే విద్యాసంస్థలవల్ల గ్రామీణులకు ఎంతగానో సహాయం జరగగలదని కూడా ఆయన ఇలా అన్నారు. "ఈ సీమలోని విద్యాసంస్థలుగా వున్న వారు మన జీవిత విధానాలకు సన్నిహితంగా వుండాలనే విశ్వాసంతో వున్నప్పుడు, పల్లెలను కూడా విద్యాకేంద్రాలుగా చేయటంలో [illegible] పట్టణాలలో [illegible] సహాయకారి కాగలదు."

"[illegible] పెట్టిన విద్యా విధాన [illegible] ఏదీ యుపయోగకరమై పోయినది. కేవలం దేశీయమైనది మాత్రమే [illegible] జీవితంలో సహాయకారి కాగలదని విద్యావిధానం. అవసరమౌతుంది."

ఈ సందర్భంలోనే మహాత్మాగాంధీకి [illegible] ప్రెసిడెంటు రాజేంద్రప్రసాద్ యిలా అన్నారు. —

"గ్రామీణుల సహాయ సహకారాలు లేనిదే [illegible] అభిప్రాయం [illegible] సామూహిక [illegible] గ్రామీణుల [illegible] విద్యా [illegible] నియమించుకోవడం [illegible]"

జపాన్ దేశంలో ప్రసిద్ధికెక్కిన అమెరికా విదేశాంగశాఖ మంత్రి దల్లెస్‌తో చర్చలకై కటికవారంలో వాషింగ్టన్ చేరాడు.

చేనేత వస్త్రాల ప్రదర్శన శాలలు

యూరప్‌లో లక్షలతో స్థాపనకు నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 28—చేనేత వస్త్రాల ప్రదర్శనశాలలుగాను ప్రస్తుతం పొందాయని వున్న ప్రదర్శనశాలలు కాక, మరి ఐదింటిని విదేశాలలో నిర్మించడానికి నిర్ణయించబడినట్లు అధికారపూర్వకంగా ఇక్కడ ప్రకటించబడింది. ఇందుకయ్యే ఖర్చు 3,51,100 రూపాయలను ఇండియా ప్రభుత్వం మంజూరుచేసింది.

చేనేత పరిశ్రమాభివృద్ధికి అవసరమైన వివిధ [illegible] క్రింద ఇప్పటికి ఇండియా ప్రభుత్వం మంజూరుచేసిన 20 లక్షలలోను ఈ పద్దు ఒక భాగం.

ఆంధ్ర, మద్రాసు, నాగపూర్, కలకత్తా, గ్వాలియర్, బెనారస్, హైదరాబాద్ తిరువాన్కూరు-కొచ్చిన్, సౌరాష్ట్రం, ఒరిస్సా, అస్సాంలలోని ప్రాంతీయ కార్యాలయాలలో ఈ ప్రదర్శనశాలలు ప్రారంభించబడగలవని ఇండియా ప్రభుత్వం చేసిన ప్రకటన వివరించింది.

ఢిల్లీలో అక్టోబర్‌లో జరుగనున్న భారతీయ పారిశ్రామిక ప్రదర్శనంలో ఆల్ ఇండియా హాండ్‌లూమ్ బోర్డువారు పాల్గొనడానికి గాను 4,48,600 రూపాయలను జారీచేయబడినవి.

నేపాల్ నాయకులతో

రాజు చర్చలు వాయిదా

ఖాట్మండూ ఆగస్టు 28 - నేపాలీ రాజు మహేంద్ర, నేపాలీ రాజకీయనాయకులకు మధ్య ఆగస్టు 31 వ తేదీన జరుగవలసివున్న చర్చలు వాయిదా వేయబడినవి.

నేపాలీ రాజు చాలా పని తొందరలో వున్నందున ఈ సమావేశం వాయిదా వేయబడినదని వివరిస్తూ నేపాల్ రాజభవన్ నుండి ఒక ప్రకటన వెలువడింది.

గవర్నమెంటు సెక్రెటేరియేట్‌ను పున[illegible] విషయంలో రాజు ప్రస్తుతం [illegible] వున్నారని, త్వరలోనే ఇందును గురించి ప్రకటన వెలువడగలదని అభిజ్ఞులు అన్నారు.

పరిపాలనాధికారాన్ని రాజకీయ నాయకులకు అప్పగించడానికి పూర్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా పునర్నిర్మించాలని రాజు కృతనిశ్చయులై వున్నారని తెలుస్తున్నది. గత ఆరు మాసాలుగా మంత్రివర్గం లేదని, రాజే పరిపాలన సాగిస్తున్నారని పాఠకులకు విదితమే.

"రాష్ట్ర పునర్నిర్మాణం పరిపాలన సౌలభ్యానికే"

హైదరాబాద్ సభలో పండిట్ పంత్ ఉపన్యాసం

ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను దృష్టితోనే కేంద్రం అమలు పరుపగలదని సూచన

హైదరాబాద్, ఆగస్టు 28—

ఇక్కడ హోం మంత్రిత్వశాఖాధిపతి పండిట్ గోవింద వల్లభ పంత్ నేడు హైదరాబాద్, సికిందరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లు తనకు నేడు సన్మానం జరిపిన సందర్భంలో ప్రసంగిస్తూ, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులు పరిపాలన సౌలభ్యం దృష్టితో చేయబడినవని, భారతీయ ఐక్యతను సర్వ[illegible] రయినా తాము పూర్తిగా భారతీయులమనే భావనకు ఆ సిఫార్సులు అన్వయించవలసి ఉన్నదని అన్నారు.

హిందీ భాషాధ్యయనం విషయంలో నిర్బంధ [illegible] మేము వుండదని, ఇష్టంలేని ప్రజలపై హిందీని రుద్దనుద్దేశించలేదని ఆయన అన్నారు.

మద్రాసులో కూడా కొందరు స్వప్రయోజనపరులు ప్రతికూల ప్రచారం చేస్తున్నప్పటికీ, రాష్ట్రీయ తెల్లు అభివృద్ధిపరుస్తున్నప్పటికీ హిందీ ప్రచారసభ ఎంతో శ్రద్ధగా హిందీ వ్యాప్తికై కృషి చేస్తున్నదని ఎంతో అన్నారు.

అయితే హిందీ తెలిసిన వారు హిందీ తెలియనివారిపై పెత్తనం చెలాయించడానికి అవకాశమివ్వబోమని ఆయన స్పష్టంచేస్తూ ఇంకా యిలా అన్నారు:

"హిందీయే అధికార భాష కావాలనేది ప్రజల నిశ్చయమని, దానిని గౌరవించాలనే దృష్టితో రాజ్యాంగ రచయితలు హిందీని అధికార భాషగా ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఇతర భారతీయ భాషలను ఏమాత్రం తక్కువగా చూడాలని కాదు. భాషలను నేర్చుకోవాలని కోరుతున్నాను దీనివల్ల [illegible] చెప్పవచ్చు.

"భారత ప్రభుత్వం మత ప్రసక్తి రహితమైనది. ప్రతి సమస్యను మత ప్రసక్తి రహిత దృష్టితోనే పరిష్కరించాము. దేశాన్ని సమైక్యంగాను శక్తివంతమైన ఏకజాతిగాను రూపొందించడానికి ఇది అవసరం.

"భారతప్రజాని నేను భారతదేశంలో భాషానుసంస్కృతుల భేదం ఎంత వున్నప్పటికీ దృష్ట్యా సహ భ్రాతృత్వ దేశాలున్నట్టే మున్న నను సూచినాడాని కారణ అనుసరించు [illegible]

ఉన్న మూలనచట్ట్యోతే ఈ మూలసిద్ధాంతమే భారతదేశ లోను ఆ విధానే ఎంతోగా ఉండాలని ఆయన అన్నారు."

పండిట్ పంత్ ఫజల్ అలీ కమిషన్ కార్యాలయాన్ని ప్రస్తావించి, ఈ కమిషన్ సిఫార్సులు ఎలా వున్నా అవి పరిపాలనసౌకర్యానికి సంబంధించినవే కాని, సుసమవరం భారతీయులను ప్రధానాంశమనే సూత్రానికి అప్పు తప్పలేదన్నారు. "వివిధ భాషలు గల ప్రజలు హైదరాబాద్ ఉత్తమ ఉదాహరణ. వివిధ భాషల ప్రజలు రాష్ట్రంలో వున్నప్పటికీ, పరిపాలనాది వ్యవహారాలు ఉర్దూనో, లేక హిందూ స్థానిలోనో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో వున్న ఈ అలవాటు భారతదేశం మొత్తంలో—భారతదేశం ఏలాటి హిందీ యాభిమానాలకు తావివ్వక ఏకరాష్ట్రంగా వ్యవహరించే రీతిగా, అమలు కావాలనేదే కేంద్రప్రభుత్వం అభిమతం" అని అన్నారు.

హైదరాబాద్‌లోని ఉర్దూ పత్రికల సంగతి ఆయన ప్రస్తావించి, కొన్ని ఉర్దూ పత్రికల వార్తలు అవాంఛనీయమైన దారిని ప్రకటించబడుతున్నాయి. కొన్ని చెడ్డ పత్రికలు భారతదేశ పత్రికల ఉత్తమపాయికి కళంకం ఆపాదిస్తున్నవని అన్నారు. ఈ పత్రికలు తమ పద్ధతి సవరించుకోవాలని సలహా చెప్పారు.

యువకులలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. యువకులు త్వరలోనే భారతదేశ పరిపాలన భారాన్ని [illegible] వహించవలసి వుంటుందని, వారు నిరంతరం చెప్పారు. ఆయన అన్నారు.

[illegible] విరమింపజేస్తున్నారని, వారు ఆహింసా పిరాటాన్ని అంగీకరించారు. విద్యార్థులందరి ఆలోచించడం నేర్చుకోవాలని కోరారు.

భారతదేశం స్వతంత్రమైనది మొదలు ఎంతో సాధించబడినప్పటికీ ఇంకా సాధించవలసింది ఇంకా వున్నదని అన్నారు. ప్రభుత్వం సహజ నిర్విరామశ్రమ. రాష్ట్రాలు సమ్మిళితమైన నిర్మాణాత్మకంగా దేశంనుండి వాటిని శరిశుభ్రపరచాలని ఆయన అభ్యర్థించారు.

కాంగ్రెసు ప్రస్తుతం అధికారంలో వుందినందున కాంగ్రెసు వారికి బాధ్యత ఎక్కువగా వున్నది, ఈ బాధ్యత నిర్వహణలో వారు పరస్పర భేదాలు విడనాడి, ప్రజలకు మార్గదర్శకులు కావాలని, ఉజ్వలమైన అభ్యుదయ యుగంలో నవభారతదేశాన్ని నిర్మించేందుకు త్రికరణశుద్ధిగా కృషిచేయాలని ఆయన హెచ్చరించారు.

డాక్టర్ కేస్కర్ హెచ్చరిక

కలకత్తా ఆగస్టు 28 — ఇండియా ప్రభుత్వ ప్రచురణ సమాచారశాఖామంత్రి డాక్టర్ కేస్కర్ నేడు ఇక్కడ సాహిత్య సభలో ప్రసంగిస్తూ, హిందీ భాషను, హిందీ మాతృభాష కానివారిపై దానిని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తే అది జాతీయభాష ఎన్నటికీ కాజాలదని హెచ్చరించారు.

ఈ సాహిత్య సభ వివిధ భాషల సామరస్యసాధన దృష్టితో ఏర్పాటు చేయబడింది. హిందీని దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా అంగీకరించినప్పుడే అది జాతీయభాష కాదగినదని అన్నారు.

"హిందీని నేను దేశంలోని వివిధప్రాంతాల వారు అర్థం చేసుకునేటప్పటికి, ఇది జాతీయభాష కావడానికి వివిధ ప్రాంతీయ భాషలలోని ఉత్తమ విషయాలను తనలో కలుపుకోవడానికి సిద్ధంగా వుండాలి. సాహిత్యభాషలలో బెంగాలీ, తెలుగు వంటి పరస్పర సంబంధంతో అభివృద్ధి చెందినట్లు హిందీ కూడా ఇతర భాషలతో శాశ్వత సంబంధాన్ని పెట్టుకుని అభివృద్ధి చెందాలి. ఇతర భారతభాషలు బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం మున్నగునవి ఇక్కడ సంబంధంతో ఎంతో అభివృద్ధి చెందగా, హిందీ వెనుకబడి వున్నందున ఇతర భాషలతో సన్నిహిత సంబంధం అత్యవసరం.

"విచ్ఛిన్నకర శక్తులను అరికట్టి దేశ సమైక్యాన్ని రక్షించడానికి వివిధ భాషలవారికి సన్నిహితత్వం కలిగించడం అవసరం. భారతీయుల దయా భాషావిషయంలో సంకుచిత దృక్పథాన్ని విడనాడాలని కోరుతున్నాను. ప్రతి భారతీయుడు తన మాతృభాష, హిందీకాక మరొక భారతీయ భాషను నేర్చుకోవాలని నా అభిప్రాయం." అని తన ప్రసంగం ముగించారు.

ఈ సాహిత్య సభకు గవర్నర్ హెచ్. సి. ముఖర్జీ ప్రారంభోత్సవం జరుపుతూ, ప్రజలు సంకుచితాలను మరచిపోయే సాహిత్యాన్ని రచించవలసిందిగా రచయితలను కోరారు.

శ్రీ ఎం. పి. విద్యా అధ్యక్షత వహించారు. బెంగాలీ, హిందీ ఉర్దూ రచయితలు, వండితులు సభలో పాల్గొన్నారు.

మద్రాసులో ట్రాం బస్సులు

స్కీము పంపవలసిందిగా కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ ఆగస్టు 28 —ట్రాముకార్లను నిలిపివేసిన ప్రాంతాలలోను, నిలిపివేయనున్న ప్రాంతాలలోను ట్రాలీ బస్సులను నడిపే విషయమై ప్రత్యేకంగా స్కీములను తయారుచేసి పంపవలసిందని మద్రాసు, బొంబాయి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం రవాణాశాఖ కోరింది. ఈ స్కీములు అందిన తర్వాత ఎలెక్ట్రిసిటీతో ట్రాలీబస్సు లను నడపడం లాభదాయకంగా వుండగలదో లేక డీసెల్ ఆయిల్ బస్సులను నడపడం లాభదాయకంగా వుండగలదో నిర్ణయించబడగలదు.

మద్రాసులో ట్రాములు నిలిపివేయబడిన సంగతి పాఠకులకు విదితమే. బొంబాయిలో ట్రాములను నిలిపి వేయడానికి నిర్ణయించబడింది.

జె సురాష్ట్రకో ఎలెక్ట్రిక్ ట్రాముబస్సులను నడపడానికి ఒక స్కీమును ప్లానింగ్ కమిషన్‌కు సౌరాష్ట్ర ప్రభుత్వం పంపింది.

రోములో మోటారు పోటీలు

మద్రాసు, ఆగస్టు 28 - రోమ్ నగరంలో ఇటీవల జరిగిన లీగ్ మోటారు పోటీలలో 1300-2000 సి సి క్లాసులో త్రైయంఫ్ టి ఆర్. 2 స్పోర్ట్సుకారు ఒకటవ, రెండవ మూడవ స్థానాలను పొందింది. త్రైయంఫ్ కార్సు కూడా 5 వ, 6 వ, 7 వ స్థానాలను పొందాయి.

88 గంటలలో మధ్యలో ఆగకుండా 3180 మైళ్ళు ప్రయాణం చేశాయి. 141 కారులు పందెంలో పాల్గొన్నాయి. 58 కార్లు మాత్రమే పూర్తిగా ప్రయాణం చేశాయి. త్రైయంఫ్ కార్లు చెక్కుచెదరకుండా తిరిగి వచ్చాయి.

ద్వితీయ ప్రణాళికలో నర్సులకు, మంత్రసానులకు విశేషంగా శిక్షణ నివ్వడానికి ఏర్పాటు జరగాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచించింది.

ఆంధ్ర దేశంలో కంది పంట

ప్రభుత్వం భోగట్టా

కర్నూలు, ఆగస్టు 28 — ఆంధ్రరాష్ట్రంలో 1954-55 లో అంతకు కితం సంవత్సరంలో కంటె నూటికి 6.6 వంతుల హెచ్చున ఎక్కువ ప్రాంతంలో కందిపైరు వేయబడింది. పంట కూడా నూటికి 40 వంతులవరకు హెచ్చింది. ఈ సందర్భంలో ఆంధ్రప్రభుత్వం చేసిన ప్రకటనలో దిగువ వివరాలు తెలుపు:

1954-55 లో ఆంధ్రరాష్ట్రంలో 2,17,500 ఎకరాలలో కందిపైరు వేయబడింది. నిరుడు సంవత్సరంలో 2,04,100 ఎకరాలలో కంది పంట పండించబడింది. గత అయిదేళ్లలో సంవత్సరానికి సగటున 1,89,100 ఎకరాలలో కందిపంట పండించబడింది.

శ్రీకాకుళం జిల్లాలో గత సంవత్సరంలో ఎన్ని ఎకరాలలో కంది పండించబడిందో అంత ప్రాంతంలోనే ఈ ఏడాదిలో కూడా కందిపంట పండించబడింది. ఈ ఏడాదిలో కందిపంట వేయబడ్డ ప్రాంతం తగ్గిపోయిన విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలు మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాలన్నిటిలో కందిపంట వేయబడ్డ ప్రాంతం హెచ్చింది. తూర్పు గోదావరి, గుంటూరు కర్నూలు, అనంతపురం జిల్లాలలో ముఖ్యమైన పంటలలో కందిపంట ఒకటి.

గత సంవత్సరంలో 16,100 టన్నుల కందిపంట పండగా ఈ ఏడాదిలో 22,100 టన్నుల పంట పండినట్టు అంచనా వేయబడింది. గత అయిదేళ్లలో సగటున 14,300 టన్నుల కందిపంట పండింది.

సెనగ పంట

ఆంధ్రరాష్ట్రంలో 1954-55 లో కిందటి ఏడాదిలో కంటె నూటికి 4.8 వంతుల హెచ్చుగా ఎక్కువ ప్రాంతంలో సెనగపైరు వేయబడింది నూటికి 14.5 వంతులవరకు పంట హెచ్చింది.

ఈ ఏడాదిలో శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో తప్ప మిగతా అన్ని జిల్లాలలో సెనగపైరు వేసిన ప్రాంతం హెచ్చింది. గత సంవత్సరంలో 11,700 టన్నుల సెనగ పంట పండగా ఈ ఏడాదిలో 13,400 టన్నుల పంట పండినట్లు అంచనా వేయబడింది.

న్యూఢిల్లీ ఆగస్టు 28— ఈ సంవత్సరం ఆధికాహారోత్పత్తి కార్యక్రమాలను నిర్వహించడానికి 1,53,87,000 రూపాయలను అప్పుగాను, 4,82,000 రూపాయలను విరాళంగాను మద్రాసు ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది.

రేడియో

(ఆగస్టు [illegible] బుధవారం)

విజయవాడ: 357.1 మీటర్లలో [illegible] 6-50 స్వాగతం; 6-55 ప్రాతఃగీతాలు; 7-0 (తె. వా), 7-15 [illegible]; 7-30 [illegible]; 8-0 (ఇం. వా); [illegible] 12-30 మధ్యాహ్న కార్యక్రమం [illegible] (ఇం. వా), [illegible] ఎస్. వరసింహా[illegible] సంగీతం. ఆహారవదార్థ[illegible] 1-0 [illegible] 1-40 (హిం. తె. వా); 2-15 ఉన్నత [illegible] హిందీ పాఠం [illegible] పాఠాలు, [illegible] 5-30 [illegible] 6-0 [illegible] 6-10 (రి); 6-[illegible] 6-25 [illegible] 6-30 [illegible] 7-0 (తె. వా) 7 [illegible] (రి) 7-45 [illegible] 8-30 [illegible] 8-32 (రి); [illegible] (ఇం. వా), 9-15 (రి) 9-30 నాట్యబృంద 10-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లలో 6-50 [illegible]; 7-30 [illegible] (రి): 8-0 (ఇం. వా). [illegible] 1-30 (రి). 1-40 (హిం. వా); 1-50 [illegible] 4-30 (రి); సాయంత్రం 5-30 [illegible] (ఇం. వా) [illegible] 6-25 ఎస్. రామకృష్ణ [illegible] 7-30 [illegible]; 8-0 [illegible] 8-30 ప్రసంగం (ఇం); 8-50 [illegible] (గో); 9-0 (ఇం. వా); 9-15 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీ 7-0 (తె. వా)-వాతావరణ సూచన (స్వా. రి); మధ్యాహ్నం 12-0 [illegible] 12-30 [illegible] 1-0 (రి); 1-30 [illegible] (రి); 1-50 (తె. వా); 2-[illegible] (గో); 2-15 [illegible] 4-0 [illegible] సాయంత్రం 6-15 [illegible] (స్వా. రి); 6-30 [illegible] 7-0 (తె.వా); 7-15 [illegible] 7-45 [illegible] [illegible] 8-30 [illegible] 9.45 (రి); 10.0 (స్వా. రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో [illegible] 6-50 (రి), 6-55 కార్యక్రమ వివరాలు; 7 (తె. వా); 7-15 పి. ఆర్. ధరు; 7-[illegible] అగ్మాక్ రఫిక్ (మ); 8-0 (ఇం. హిం. వా) 8-30 పి. ఎస్. దేశ్‌పాండే; మధ్యాహ్నం 12-30 (రి); 1-0 (రి); 1-50 (తె. వా); 3-45 [illegible] 6-30 (రి); 6-[illegible] 6-45 [illegible] 7-0 (తె. వా); 7-15 [illegible] 8-0 [illegible] 8-30 [illegible] (ఇం); 8-50 [illegible]; 9-[illegible] (ఆం. ఓ. వా); 9-30 వి. ఆర్. [illegible] 10-30 ప్రసార సమాప్తి.

జర్నలిస్టులకు కనీసపు వేతనాలు

మద్రాసు వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ విజ్ఞప్తి

మద్రాసు, ఆగస్టు 27—ప్రెస్ కమిషన్ వారు చేసిన అన్ని సిఫారసులను, ఆందులోను వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన వాటిని పూర్తిగా అమలు జరపాలని ఇండియా ప్రభుత్వాన్ని కోరుతూ మద్రాసు వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కార్యవర్గం నేడు తీర్మానించింది.

యూనియన్ తరఫున ప్రెసిడెంట్ శ్రీ యం. యస్. సుబ్రహ్మణ్యంగారు ఎడిటర్‌గా "ది ప్రెస్‌మేన్" అనే మాస పత్రికను వెలువరించడానికి కూడా కార్యవర్గం నిర్ణయించింది.

ఒరిస్సాలో దుర్భిక్షం

అసెంబ్లీ సభ్యులకు ముఖ్యమంత్రి వినతి

భువనేశ్వర్, ఆగస్టు 27—ఒరిస్సా ముఖ్యమంత్రి శ్రీ నవకృష్ణ చౌదరి అసెంబ్లీలోని అన్ని పార్టీల సభ్యులకు నేడు విజ్ఞాపన చేస్తూ, అనావృష్టివల్ల ఏర్పడిన దుర్భిక్షాన్ని పార్టీ సమస్యగా భావించక దేశ సమస్యగా పరిగణించి, తత్పరిష్కారానికి కృషి చెయ్యవలసిందని కోరారు.

ఒరిస్సాలోని రైతులు అనావృష్టి, వరదలు మున్నగువాటివల్లను, పైరగతులవల్లను ప్రయోజన పొందకు ఉపయోగించుకో[illegible] మెందువల్లను ఇబ్బంది పడుతున్నారని, బాధలు పడలేక పేదరైతులు తమ భూములను అమ్ముకొనుకొంటున్నారని, ఈ దుస్థితి వల్ల, వారి పరిస్థితి చక్కబడడం అవసరమని, ఈ సందర్భంలో తగు చర్యలుగా గౌరవశాలిత్వే ఒక ఉన్నతోద్యోగిని [illegible] మిస్తున్నామని కూడా ఆయన అన్నారు.

రు. 1,75,000 లు

స్క్వేర్‌వర్డ్ డి. 47 లో తప్పక గెలవాలి!

స్క్వేర్‌వర్డ్ D-47 కి తెలుగు తర్జుమా ఇందు ప్రచురిస్తున్నాము ఇది ఒక పరికరముగా మాత్రమే. పరిష్కారములు ఇంగ్లీషులోనే పూర్తిచేయాలి సొల్యూషన్ ఇంగ్లీషు తర్జుమా ననుసరించి వుంటుంది.

అడ్డముగావున్న మాటల సూచనలు

4 కొడుకు డబ్బువిషయం—ఉన్నట్లు యితనికి నచ్చనిది. స్వశక్తివల్ల అభివృద్ధికి వచ్చిన వానికి అది నిజముగా గట్టిదెబ్బ.

నిరుపాలిగా / విర్లక్ష్యంగా
(F... అను అక్షరము వేయండి) (R... అను అక్షరము వేయండి)

10 కొన్ని దావాలలో సాక్షులు—ఏమిటో సమన్వయం చేయటం చాల కష్టం.

చూచినది / చెప్పేది
(W అను అక్షరము వేయండి) (Y... అను అక్షరము వేయండి)

11 కొంటెపిల్లల తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయంలో మితిమించి—ఉన్నారని మనం తలచినప్పుడు కూడ ఆ విషయం చెప్పకపోవటం సాధారణంగా చాల మంచిది.

మెతకగా / క్రూరంగా
(M అను అక్షరము వేయండి) (W.... అను అక్షరము వేయండి)

12 అది తన్ను భయపెట్టే దైనప్పటికీని — నాదించే మనుష్యుని మనం మెచ్చుకో నిటం సంభవం.

పనిని / గుంపును
(J.. అను అక్షరము వేయండి) (M... అను అక్షరము వేయండి)

13 పరస్పర విరుద్ధములైన—సమస్యయ పరిష్కరించు శాశ్వతంగా స్థిరం చేయటకు మంచి మార్గం.

జాతులను / అభిప్రాయములను
(A అను అక్షరము వేయండి) (O... అను అక్షరము వేయండి)

14 —కొరకు సహాయం కోరు వాని విన్నపమును తిరస్కరించుటకు మంచి స్వభావం కలవాడు సాధారణంగా కష్టపడును.

రొండి / అవకాశం
(D అను అక్షరము వేయండి) (K.... అను అక్షరము వేయండి)

15. వారు సిఫార్సు చేసిన పనివాడు పనిలో —అని బుజువైనప్పుడు ఆజాయితీ పరుడైన యజమాని సాధారణంగా ఆ విషయం తన స్నేహితులతో చెప్పుతాడు.

మందకొడి / నేర్పరి
(A అను అక్షరము వేయండి) (I.... అను అక్షరము వేయండి)

16 పత్రికలు—నన్నుడు దానిని నిరసించేవాడు సాధారణంగా తెలివితక్కువ రాజకీయ వేత్త.

తన్ను పీడించు / తనమీద దుష్ప్రచారం
(G అను అక్షరము వేయండి) (P.... అను అక్షరము వేయండి)

17 —పిల్ల విషయంలో ఎలా వ్యవహరించాలో అనుభవంగల బడి పంతులు సాధారణంగా తెలుసును.

పొగరుబోతు అయిన / విసిగించేది
(R అను అక్షరము వేయండి) (S.... అను అక్షరము వేయండి)

నిలువుగావున్న మాటలకు సూచనలు

1 పెద్దవాళ్ళ మైనప్పుడు - ఆయన నిమర్శను మనం తప్పు పట్టటం తక్కువ కావచ్చును.

పరిహాసపూర్వకము / న్యాయము
(E... అను అక్షరము వేయండి) (U... అను అక్షరము వేయండి)

2. సర్వసామాన్యంగా, యజమాని ఎంత నిక్కచ్చిగా ఉంటే వానిని—కుండుకు పనివాళ్ళు అంత ఎక్కువ ఆతురత పడుదురు.

విసిగించ / తలగపుచ్చ
(G.. అను అక్షరము వేయండి) (L... అను అక్షరము వేయండి)

3. మనిషి పెద్దవాడైనకొద్ది ఒక వ్యక్తి యొక్క—వానికి అంత తక్కువ ఆఘాతము కావచ్చును.

మరణము / గంభీరత
(A.... అను అక్షరము వేయండి) (P.. అను అక్షరము వేయండి)

5. సర్వసామాన్యంగా, పరిశీలన బుద్ధి గల యువకుడు తన స్నేహితురాలు ఎప్పుడు —వెంటనే చెప్పివేయగలడు.

పాంపుకు వ్యత్యాసం పాటించునో / దుర్మార్గానికి పాల్పడునో
(S.... అను అక్షరము వేయండి) (W.... అను అక్షరము వేయండి)

6. యజమాని తమ పనిలోని లోపాలను—నప్పుడు అది పనివాళ్ళను తరచు తక్కువ శ్రద్ధకలవారినిగా చేయును.

కనుగొన / లెక్కపెట
(F... అను అక్షరము వేయండి) (M.... అను అక్షరము వేయండి)

7. ప్రపంచ రాజకీయాలలో—చాల తరుచుగా కనిపిస్తుంది.

తంత్రం / అన్యాయార్జన
(C.... అను అక్షరము వేయండి) (G.... అను అక్షరము వేయండి)

8. ఆమెకు— లేవని తాను తలచుచున్నట్లు పరిచయస్తురాలికి భావన కలిగించటం సాధారణంగా మర్యాదకు అవసరం.

దుర్మార్గాలు / లోపాలు
(C... అను అక్షరము వేయండి) (F.... అను అక్షరము వేయండి)

9. భయము బిడ్డను—నట్లు చేసెడి ఎఫెక్టు తరచుగా కలిగి ఉండును.

అబద్ధమాడు / వికారంగా వాగు
(F... అను అక్షరము వేయండి) (G... అను అక్షరము వేయండి)

13 భార్య తన్ను—నప్పుడు అది తిరుగుబోతు కెప్పుడు విచారించి పశ్చాత్తాప్తపడి చేయును ప్రవరం.

పిగ్గడీసి అడిగి / దెప్పిపొడిచి
(B.... అను అక్షరము వేయండి) (G అను అక్షరము వేయండి)

SQUAREWORD D-47

CLOSING DATES

(Subject to Rules and Conditions)

4 p.m. Tues., September 6, for all Hand Delivery Boxes

5 p.m. Thurs., September 8, for all posted entries, which must be posted to

SQUAREWORD D-47
Express Estates, Madras-2.

Rs. 1,75,000 MUST BE WON!

ONE ENTRY Rs. 1,00,000 — TWO ENTRIES Rs. 40,000 — Rs. 25,000 — THREE ENTRIES Rs. 10,000

It is ONLY in SQUAREWORDS that the PHOTOGRAPHIC (the most Fool proof) system is used.

REDUCED ENTRY FEES

Re. 1/- per entry up to 4 entries (Rs. 4/-)
Rs. 5/- for ... 16 entries
Thereafter entry fees are HALVED. Every additional set of 16 entries costs only Rs. 2/8 (instead of Rs. 5/-).
Thus:—

Rs. 7/8	...	32 entries
Rs. 10/-	...	48 "
Rs. 12/8	...	64 "
Rs. 15/-	...	80 "
Rs. 17/8	...	96 "
Rs. 20/-	...	112 "

Remember, it's Rs. 5/- for your first 16 entries and only Rs. 2/8 for each additional set of 16 entries.

CLUES ACROSS

4. It's often sad blow to self-made man when son proves to be —ECKLESS with money (F or R)
10. In some lawsuits it's very hard to reconcile what witnesses SA— (W or Y)
11. Even when we think parents of naughty child are unduly —ILD with him it's usually better not to say so (M or W)
12. We're apt to admire man who tackles —OB even though it frightens him (J or M)
13. Good way to ensure world peace would be to reconcile N—TIONS opposed to each other (A or O)
14. Good-natured fellow usually finds it hard to refuse down-and-out's appeal for BREA— (D or K)
15. Conscientious boss usually tells his friends about it when worker they've recommended to him proves SL—CK in his work (A or I)
16. He's usually a foolish politician who resents it when Press RA—S him (G or P)
17. Experienced school-teacher usually knows how to deal with child who is PE—KY (R or S)



The above Square is only for practice.

Official Solution in 'Indian Express' on September 15 (Dak Editions, September 16). Prize-list in Sunday Standard on October 9.

CLUES DOWN

1. We're less likely when we're elderly to take offence at criticism that's J—ST (E or U)
2. As a rule, the stricter a boss the more anxious workers are that they do not —ET him down (G or L)
3. The older a man the less shocked he's likely to be by the DE—TH of a person (A or P)
5. As a rule, observant young man can soon tell when girl friend of his has CLA—S (S or W)
6. It often makes workers less careful when boss doesn't —IND mistakes in their work (F or M)
7. —RAFT very often figures in world politics (C or G)
8. Politeness usually requires man to give woman acquaintance impression that he thinks she has no —LAWS! (C or F)
9. Fear often has effect of making child —IBBER (F or G)
13. It's apt to make errant hubby feel remorse when wife NA—S him (B or G)

CUT HERE .... ENTRY FORM FOR SQUAREWORD D-47 .... CUT HERE

ENTRY Nos.		1	2	3	4	5	6	7	8	9	10	11	12	13	14	15	16	17	18	19	20	21	22	23	24	25	26	27	28	29	30	31	32
FEE PER ENTRY		Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	Re. 1/-	FREE ENTRIES											As. -8-	As. -8-	As. -8-	As. -8-	As. -8-	FREE ENTRIES										
F or R	4																																
W or Y	10																																
M or W	11																																
J or M	12																																
A or O	13																																
D or K	14																																
A or I	15																																
G or P	16																																
R or S	17																																
E or U	1																																
G or L	2																																
A or P	3																																
S or W	5																																
F or M	6																																
C or G	7																																
C or F	8																																
F or G	9																																
B or G	13																																

D-47

In entering this [illegible] to abide by the Competition Rules & Conditions.

Surname in ink and Block Letters: Mr. / Mrs. / Miss .... INITIALS ....

ADDRESS ....

I ENCLOSE HEREWITH
Money Order Receipts Nos.
Squareword Cash Receipts Nos.
Postal Orders Nos.
Demand Draft Nos.

VALUE — Rs. .... As. ....

CUT ALONG THIS DOTTED LINE

అసెంబ్లీ ఎన్నికలపై పిటిషన్ల విచారణ

నిర్ణయం

ఏలూరు, ... 28 — ఎలెక్షన్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమింపబడిన పశ్చిమ గోదావరి జిల్లా జడ్జి శ్రీ కె. ... రెడ్డిగారు రి. ఎలెక్షన్ పిటిషన్ ఆక్ట్‌ను (1) వ సెక్షన్ క్రింద పిటిషన్లను ... దిగువ ఉదహరించిన నియోజక వర్గాల తేదీలను బట్టి ఏలూరులో హాజరు కావలసినదిగా నోటీసులు జారీ చేసినట్లు యాథిగా తెలియ వచ్చినది.

శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం, సాలూరు బొబ్బిలి నియోజకవర్గాలు — 12 సెప్టెంబర్.

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు, ... నియోజకవర్గాలు - 13 సెప్టెంబర్, ... గోదావరి జిల్లా ఆత్రేలి నియోజక ... 14 సెప్టెంబర్.

గుంటూరు జిల్లా గుంటూరు (1) నియోజకవర్గం — 14 సెప్టెంబర్.

పిటిషన్ల విచారణ బహుశా నవంబర్ ... ప్రారంభం కావచ్చునని తెలుస్తున్నది.

ఆంధ్ర అసెంబ్లీకి పై ఉదహరించబడిన నియోజక వర్గాలనుంచి సభ్యులుగా ఎన్నుకోబడిన శ్రీయుతులు వి. చంద్ర చూడామణి దేవు, ... సీతారామయ్య, కె. సీతారామస్వామి, ... రామయ్య, శ్రీమతి సి. అమ్మన్న రాజా, శ్రీ తెలాకుల జాలయ్య, శ్రీ ... గుర్రాజుగార్ల ఎన్నికలను ఆక్షేపిస్తూ ఎన్నిక పిటిషన్లు దాఖలు చేయబడిన సంగతి "ఆంధ్రప్రభ" పాఠకులకు ఇదివరకే తెలియ చెయ్యబడింది.

ఆంధ్రరాష్ట్ర ఉక్కు సలహా సంఘం

కర్నూలు, అగస్టు 28 — ఆంధ్రరాష్ట్ర ఉక్కు సలహాసంఘం ఆరుగురు అనధికార సభ్యులతోను, ఐదుగురు అధికార సభ్యులతోను పునర్నిర్మాణం చేయబడింది. పరిశ్రమల శాఖ డైరెక్టరు చెయిర్మన్‌గా వుండే ఈ సంఘంలో, ఆ శాఖ జాయింటు డైరెక్టరు, ... నంఘాల రిజిస్ట్రారు, వ్యవసాయ శాఖ డైరెక్టరు అనధికార సభ్యులుగా గుంటూరు శ్రీ వి. రంగారెడ్డి (యం. యల్. ఏ. గిద్దలూరు), శ్రీ ఎస్. శేషగిరిరావు (... మండి), సర్కారు జిల్లాలలోని రిటైల్ స్టాక్ హోల్డర్సు (ప్రతినిధి), శ్రీ ... స్వామి (రాజమండ్రి సర్కారు జిల్లాల హోల్‌సేల్ స్టాకిస్టుల ప్రతినిధి), శ్రీ వి. ... శెట్టి (హిందూపురం, రాయలసీమ రిటైల్ స్టాక్ హోల్డర్సు ప్రతినిధి) ... రాయలసీమలోని హోల్‌సేల్ స్టాకిస్టుల (ప్రతినిధి) శ్రీ కె. శ్రీరంగనాయకులు (పెనుగొండ), గార్లు కార్యదర్శిగా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టరు వ్యవహరిస్తారు. ఈ బోర్డు పదవీకాల పరిమితి 27 జూలై (1955) నుండి ఒక సంవత్సరం వరకు వుంటుంది.

ట్యూబులలో ఎందుకు



సీసాలలో కాకుండాను
* దినుసులు పరిశుద్ధముగాను చురుకుగాను ఉండును.
* మలినము కాజాలదు.
* వలసినంతే త్రిప్పి కొని ఏలగుటచే ఆటి వచ్చుట రూఢే.

తలనెప్పి, కండరముల నెప్పులు, గుండె జలుబులకు

కలకత్తా కెమికల్ వారి వస్తువు

దక్షిణ ఇండియా ఆఫీసు
8/149, బ్రాడ్వే, మద్రాసు-1

అతిమూత్ర వ్యాధి నెమ్మదించును

మూత్రంలో చక్కెర పోవటం అతిమూత్రవ్యాధి (DIABETES) అంటారు. ఇది యమ ఉపద్రవకరమైన వ్యాధి అంటే, ఓపి ... అది నవారు ఆరోజు కారోజు మృత్యువుకు ఎదురు చూస్తుంటారు. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి ఎక్కువగా దాహం, ఆకలి తరచుగా చక్కెరతో గాని, లేక చక్కెర లేకుండ గాని మూత్రం. బయలు వెడలటము. దురద మొదలైనవి వినస చారమే అనేక సంవత్సరముల పరిశోధనల ఫలితంగా తయారు కాబడినది దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యుముఖము నుండి బయటపడ్డారు. దీన్ని వాడిన రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం బాధ నివారిస్తుంది. మూడురోజుల తరువాత సహజంగా తేలిక యిస్తుంది దీనికి పత్యం లేదు ఇన్‌జెక్షన్లు అవసరం లేదు ఇంగ్లీషులో వివరములుగల ఇంగ్లీషు ... ఉచితంగా పంపెదము. 50 బిళ్ళలు బుడ్డి ఖరీదు రు. 6-12-0 లు.

ప్యాకింగు పోస్టేజి అదనము

వినస రిసెర్చి లెబరేటరి, (A.H.)

పోస్టుబాక్సు నెం. 587, కలకత్తా

ప్రతిపక్షవారిని ఎదిరించిన కర్నూలు నవాబు

హైదరాబాదు, ఆగస్టు 27 — 1857 లో బ్రిటిష్ పరిపాలనను అంతం చేయటానికి జరిగిన ప్రయత్నంలో ప్రధాన పాత్ర వహించిన నవాబు సోదరుడు ముబారిజ్ ఉద్దౌలాను భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ... హైదరాబాదు రాష్ట్ర సమాచార శాఖవారు తెలుపుతున్నారు.

ఉత్తర భారతంలో సిపాయి తిరుగుబాటు ప్రధానంగా ... జరిగింది ప్రతిపక్షవారిని తరిమివేసి, అన్ని నిజాం నవాబు సోదరుడు ముబారిజ్ ఉద్దౌలాను గద్దె ఎక్కించాలని ప్రయత్నం జరిగింది. ఈ ఉద్యమం నాయకులు కర్నూలు నవాబుతో సంప్రతింపులు జరిపారు. కర్నూలు నవాబు, నిజాం నవాబు సోదరుడు ఒకేసారి బ్రిటిషువారిపై దాడిని నిర్ణయించబడింది.

కాని దురదృష్టవశాత్తు ఈ రహస్యం నెటపడి ఏ. వి. నిజాం నవాబు సోదరుడు ముబారిజ్ ఉద్దౌలా, ఆయన సహచరులు అరెస్టు చేయబడ్డారు. కర్నూలు నవాబు బ్రిటిష్‌వారితో పోరాడి ఓడిపోయారు. కర్నూలును బ్రిటిష్‌వారు స్వాధీనపరచుకున్నారు. నిజాం నవాబు సోదరుడు గోల్కొండ కోటలోని బందీఖానాలో నిర్బంధింపబడ్డారు. 14 ఏళ్ళ తర్వాత ఆయన బందీఖానాలోనే మరణించారు.

శ్రీ నారాయణరెడ్డిగారి ‘అజంతా సుందరి’

డాక్టర్ పుటపర్తి శ్రీనివాసాచార్యులచే ఆవిష్కరణ

సికింద్రాబాద్, ఆగస్టు 21 — తెలంగాణా యువకవి సి. నారాయణరెడ్డిగారిచే రచింపబడిన గేయ నాటికల సంపుటి ‘అజంతా సుందరి’ ఆవిష్కరణోత్సవం నిన్న సాయంత్రం సికింద్రాబాద్ కింగ్స్‌వేలోని బూస్తు మహాదేవ్ హాలులో ఆరుణ శ్రీ గంధమాల అధ్యక్షాన జరిగింది. మాసి కమ్యూనికేషన్స్ ప్రత్యేకాధికారి శ్రీ కపిల కాశీపతిగారు సభకు అధ్యక్షత వహించారు. సభకు శ్రీ యుతులు కృష్ణగంతుల లక్ష్మణశాస్త్రి, పల్లా దుర్గయ్య, దివాకర్ల వెంకటావధాని, బి రామరాజు వెంకటరామయ్యజోశీ మొదలగు ప్రముఖులు, పలువురు రచయితలు, విద్యార్థులు, పుర ప్రముఖులు విచ్చేశారు.

అధ్యక్షులు శ్రీ కాశీపతిగారు ప్రసంగిస్తూ తెలుగు కవితా రచనలో సాహిత్యం, సంగీతం రెండూ సమాన ప్రాధాన్యం వహించి ఉన్నాయనీ, మనం ఎవరినైనా ఒక పద్యం పాడమని అంటాము గాని కేవలం చదివినంత మాత్రం చేత సంతృప్తి పడమనీ, తెలుగు సాహిత్యంలో వున్న ప్రత్యేకత ఇదనీ అంటూ నారాయణరెడ్డిగారు చక్కగా కావ్యగానం చేయగలరు కనుకనే ఇంపైన పదాలతో రమణీయమైన గేయనాటికలు వ్రాసి కృతకృత్యులైనారనీ అన్నారు.

డాక్టర్ పుటపర్తి శ్రీనివాసాచారిగారు గ్రంథావిష్కరణం చేస్తూ భారతదేశంలోని అమూల్యమైన శిల్పకళా సంపదలో అజంతా ప్రపంచ ప్రసిద్ధమైన విశేషమనీ, దీనినిగూర్చి ఇంగ్లండు మున్నగు పాశ్చాత్య దేశాలలో పెద్ద పెద్ద వెలుగుల, ... వెలువడినాయని, ఇటువంటి వాటిని మనం ప్రచురించుకోలేము సరిగదా, అజంతా క్షేత్రాన్ని కూడా దర్శించలేని స్థితిలో వున్నామని అన్నారు. అజంతా అమరావతి వంటి శిల్పకళా సంపదలను మొదట మన దేశీయులకు తెలియజెప్పవలసిన అవసరం ఉందని అంటూ నారాయణరెడ్డిగారు అజంతా శిల్పకళా విన్నాణానికి వ్యామోహితులై ‘అజంతా సుందరి’ కల్పన చేశారని అన్నారు.

శ్రీ దాశరథిగారు నాటికల సంపుటిలోని విశేషాలను వివరిస్తూ తెలుగులో శ్రీ శివశంకరస్వాములవారు ప్రవేశపెట్టిన గీతికా సల్లాపకముల పద్ధతిని నారాయణరెడ్డిగారు గేయనాటికలను రచించారన్నారు "గీతికా సల్లాపకాలకు మరొక సులభరూపమే ఈ గేయనాటికలు, వీటిని చక్కగా పాడి వినిపించ నారాయణరెడ్డిగారు బహుజనుల ప్రశంసలకు పాత్రులైనారు. మొదటి నాటిక "అజంతా సుందరి"లో గొప్ప కళాకారుడైన వ్యక్తి సహితం స్వప్నావిలలో కోరికలకు దాసుడవుతాడని అతను మళ్ళీ జాగరూకస్థలోకి వచ్చి నిష్కామమైన కళయే సార్థకత చెందుతుందని గుర్తించడం నాటికలో ఒక విశేషమని మనకు తెలుస్తుంది. రెండవ నాటిక ‘సుగాత్రి’ శాలాపుర్యోదయం ఆధారంగా రచింపబడింది. మూడవ నాటిక ‘రుద్రమ రాణి’ మమకారం ఆగమనాన్ని చక్కని కల్పనలతో తెలియజేస్తున్నది యువజనంలో ఈ నాటికలు బాగా వ్యాప్తిచెందుతాయనడంలో సందేహం లేదు తెలంగాణాలో సాహిత్య ... ఈ నాటికలు సహృదయంబైన ... అని అన్నారు.

శ్రీ కృష్ణగంతుల లక్ష్మణశాస్త్రిగారు ప్రసంగిస్తూ పదాలు అనే వాటి ఆధారం ... కావ్య ... క్రొత్త నవనాగం ఏర్పడిందని ... నారాయణరెడ్డిగారిని ... అని అన్నారు ...

తరువాత ... శ్రీ ... నారాయణరెడ్డిగారికి పుష్పమాలలు వేసి ... అజంతా సుందరి గేయ నాటికను ... పాడి వినిపించారు.

శ్రీ ... గారు ... వందన సమర్పణ చేశారు.

తరువాత ... ఫోటో, తరువాత ... సభ ముగిసింది.

‘ఆంధ్రలో మహాసంస్థలు త్వరలోనే అవాలి’

ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుని ఆకాంక్షం

మాచెర్ల, ఆగస్టు 28 — ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారు ఇవ్వాటికి రెండు మైళ్ళ దూరంలో వున్న పెనుగొండకు 12 వ తేదీన సదరు పంచాయతీ ఆహ్వానంపై వచ్చిన సందర్భంలో ఆయనకు ఘన స్వాగతం యివ్వబడింది.

శ్రీ సత్యనారాయణ రాజుగారి వెంట శాసనసభ్యులు శ్రీయుతులు అదేపల్లి సత్యనారాయణమూర్తి, ... నారాయణ ... అల్లూరి బాపినీడు, బొన్న వెంకటసుబ్బారావు గార్లు కలరు.

ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు పట్టణాన్ని సమీపించిన వెంటనే స్థానిక పంచాయతీ అధ్యక్షులు శ్రీ జవ్వాది లక్ష్మయ్య నాయుడు (యం. యల్. ఏ), శ్రీ నూలి లక్ష్మీనారాయణగారు స్వాగతం చెప్పి పట్టణ వీధులగుండా ఊరేగించారు. తరువాత ఆయను స్థానిక పంచాయతీ కార్యాలయానికి గొనిపోయినారు. అక్కడ ఆయన గౌరవార్థం పెనుగొండ పంచాయతీ వారు అల్పాహార విందును చేశారు.

తర్వాత స్థానిక మినర్వా టాకీసులో ఏర్పాటుచేయబడిన బహిరంగసభకు తణుకు తాలూకా కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ చేకూరి వెంకటరామరాజుగారు అధ్యక్షత వహించారు.

శ్రీ జవ్వాది లక్ష్మయ్యనాయుడుగారు శ్రీ సత్యనారాయణరాజుగారిని సభికులకు పరిచయం చేస్తూ ఎన్నికల పోరాటం విషయంలో శ్రీ సత్యనారాయణరాజుగారు ప్రభుత్వంతో కూడా వ్యతిరేకించి తమ ధైర్యాన్ని ప్రదర్శించినందుకు అభినందించారు.

అనంతరం శ్రీ సత్యనారాయణరాజుగారు మాట్లాడుతూ తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞత తెలియజేశారు.

గోవా పోరాటం గురించి శ్రీ సత్యనారాయణరాజుగారు మాట్లాడుతూ భారతదేశం మొదటినుంచి అహింసతోనే పోరు జరిపిందనీ ఆ విధంగానే భారతదేశదాస్య విమోచన సాధించబడిందనీ, మన భారత ప్రధాని "ప్రపంచ శాంతిదూత" అని ప్రపంచం వేనోళ్ళ పొగడుతున్నదని అన్నారు.

నెహ్రూ గోవా విషయంలో ఎవరెన్ని చెప్పినా తన శాంతిమార్గాన్ని విడనాడరన్నారు. ఈ సందర్భంలో కొద్దికాలం క్రితం నెహ్రూజీని విమర్శిస్తున్న కొన్ని పార్టీలను ఆయన విమర్శించారు. నెహ్రూ అడుగు జాడలలో నడిచినందు వల్ల నిజమైన అభివృద్ధి సిద్ధించగలదని ఆయన వక్కాణించారు.

పోర్చుగీసు అధికారుల అమానుష చర్యలను ఖండించి గోవా విమోచనార్థం శాంతియుతంగా సత్యాగ్రహం చేసి తుపాకి గుండుకు గురి అయి, ప్రాణాలను పోగొట్టుకొన్నవారికి జగన్మోహనరావుగార్లకు జోహార్లు అర్పించారు.

భారత ప్రభుత్వం సాధించిన ఘన విజయాలను శ్రీ సత్యనారాయణరాజుగారు పేర్కొన్నారు.

భూ సంస్కరణలు త్వరలో ప్రవేశపెట్టబడగలవని, దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించటానికి ప్రభుత్వం పథకాల్ని తయారుచేస్తున్నదని చెప్పారు.

స్థానిక పంచాయతీ తరఫున శ్రీ జవ్వాది లక్ష్మయ్యనాయుడుగారు యువజన కాంగ్రెసు తరఫున శ్రీ యస్. వి. నాయుడు, పట్టణ కాంగ్రెసు తరఫున శ్రీ కొల్లి పోలిపిలి విద్యార్థి కాంగ్రెసు తరఫున శ్రీ యన్. ధర్మారావుగార్లు సన్మానపత్రాలు చదివారు

సభలో అద్దేపల్లి సత్యనారాయణమూర్తి పుసులూరి కోదండరామయ్య, అల్లూరి బాపినీడుగార్లు ఉపన్యసించారు.

జవ్వాది లక్ష్మయ్యనాయుడుగారి అభివందనలతో సభ సమాప్తమైంది.

తుంగభద్ర దిగువ కాల్వకు గండ్లు

రెవిన్యూబోర్డు సభ్యునిచే నష్టపడిన ప్రాంతాల పరిశీలన

కర్నూలు, ఆగస్టు 28 — రెవిన్యూబోర్డు సభ్యు మెంబర్ శ్రీ కె. ఎం. ఉన్నితన్ నేడు తుంగభద్ర దిగువ కాల్వకు గండ్లు పడగా నష్టపడిన ప్రాంతాలను సందర్శించారు. శ్రీ ఉన్నితన్ నిన్న సాయంత్రం మద్రాసునుంచి ఆదోని వచ్చారు.

తుంగభద్ర దిగువ కాల్వకు గండ్లు పడగా జరిగిన నష్టవివరాలను గురించి, పైరుల పరిస్థితులను గురించి, బాధితులకు సహాయం చేయడానికి జరిగిన ఏర్పాట్లను గురించి తెలుసుకోడానికి ఆయన నష్టపడ్డ ప్రాంతాలను సందర్శించారు.

అధిక వర్షాల మూలంగా ఆలూరు తాలూకాలో దాపురం గ్రామానికి సమీపాన 96 వ మైలువద్ద తుంగభద్ర దిగువ కాల్వకు గండ్లు పడ్డాయి ఆ వరదలో మునిగిపోయిన గ్రామంలోని 200 ఇళ్ళలో 40 ఇళ్ళు కూలిపోయినట్లు అధికార వర్గాలద్వారా తెలియవచ్చింది. ఆ గ్రామస్థులకు మెరక ప్రాంతంలో ఇళ్ళ స్థలాలను చూపించిన పక్షంలో బాగుండ గలదని స్థానిక అధికారులు సూచించారట.

గండ్లుపడిన కారణంగా తాత్కాలికంగా కట్టివేయబడిన తుంగభద్ర దిగువ కాల్వ తిరిగి బుధవారంనాడు వదల బడింది.

ఆంధ్ర మహిళల సేవింగ్స్ ఉద్యమం

జూలై ఆఖరుకు ఆరు లక్షలు వసూలు

కర్నూలు, ఆగస్టు 27 — ఆంధ్రలో మహిళల సేవింగ్స్ ఉద్యమం క్రింద జూలై ఆఖరుకు ఆరు లక్షల రూపాయలు సేకరింపబడినట్లు ఆనరరీ ఆర్గనైజరు శ్రీమతి టి. జి. హైమవతిగారు నేడిక్కడ చెప్పారు. ఈ ఉద్యమం క్రింద ఆంధ్రకు కేటాయించిన కోటా 46 లక్షలు 1956 మార్చి 31 వాటికి ఈ మొత్తాన్ని సేకరించవలసివుంది.

రాష్ట్రంలోని మహిళా సంఘాలు అన్నింటి సహకారాన్ని పొంది ఈ మొత్తాలను చురుకుగా వసూలుచేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నవని శ్రీమతి హైమవతిగారు తెలియజేశారు ఆమె కర్నూలులో శ్రీమతి కుసుమ త్రివేదీని కలుసుకున్నారు. రాజభవన్‌లో మహిళల సమావేశంలో ప్రసంగించారు. సెప్టెంబరు రెండవవారంలో ఢిల్లీలో జరుగనున్న మహిళల సేవింగ్స్ ఉద్యమం కేంద్ర సంఘ సమావేశంలో శ్రీమతి హైమవతిగారు ఆంధ్ర ప్రతినిధిగా పాల్గొంటారు.

అలహాబాదులోని కమలా నెహ్రూ ఆసుపత్రి సహాయార్థమై నవంబరు 4 వ తేదీన ఢిల్లీలో శ్రీమతి యం. యస్. సుబ్బులక్ష్మి పాటకచేరి ఏర్పాటు చేయబడినట్లు శ్రీమతి ఇందిరా గాంధి ప్రకటించింది.

(3 వ పేజి తరువాయి)

వేలమ దిబ్బజలు — అందులో కొన్ని వందల మంది కొండజాతులవారు — ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని ఉపన్యాసాన్ని శ్రద్ధగా విన్నారు ఈ సభలో తన ముందుభాగాన కొన్ని వేల గొడుగులను మాత్రమే ప్రధాని నెహ్రూ చూడగలిగారు. 1951 లో కూడా పండిట్ నెహ్రూ యిక్కడ జరిగిన సభలో ప్రసంగించారు

ఖాసీ కొండజాతుల సముద్ధరణకుగాను వది వేల రూపాయల నిధి ఈ బహిరంగ సభలో ప్రధాని నెహ్రూకు సమర్పించబడింది. కొండజాతి ప్రజల యూనియన్‌వారు, ఖాసీ ఆదివాసులు యుద్ధంలోను, వేటలోను వినియోగించే కొన్ని సాధనాలను కూడా పండిట్ నెహ్రూకు బహూకరించారు. ఖాసీ ఆదివాసుల స్త్రీలు ధరించే శిల్పు దుస్తులను కూడా శ్రీమతి ఇందిరా గాంధీకి గాను బహూకరించారు

ఇండియా ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ ఉద్యోగుల సమావేశంలో ప్రధాని నెహ్రూ ప్రసంగిస్తూ, టూన్‌సాంగ్ డివిజన్‌లోని ఆందోళనకరమైన పరిస్థితులు కారణంగా, బాధాకరమైన విధానాన్నే ప్రభుత్వం అనుసరించవలసి వచ్చినప్పటికీ, అతివాద నర్గాల బాధలకు లోనుగాకుండా ప్రజలను కాపాడడానికే ఆ విధానం అనుసరించవలసి వచ్చిందని చెప్పారు (ఈ ప్రాంతంలోని నాగా... లను అరికట్టడానికిగాను ఈ మధ్యనే ఇండియా సైనికదళం ఒకటి పంపించబడింది)

ఆదివాసుల జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేయరాదని అంటూ ఆదివాసుల సంస్కృతిని, జీవిత విధానాన్ని గౌరవించవలె ... ఇండియా ప్రభుత్వ విధానానికి ప్రధాన లక్ష్యం కావాలని ఉద్యోగులను హెచ్చరించారు. ఆదివాసులను మార్చివేయాలన్న భావంతోను, పెద్దదలతోను వ్యవహరించరాదని కూడా హెచ్చరించారు

అస్సాం ముఖ్యమంత్రి శ్రీ ... ఈ సమావేశంలో ... నెహ్రూ కార్యక్రమం ... మొదటి ... ప్రధాని నెహ్రూ పాల్గొన్నారు.

బహిష్కృత కులాల దురాగతాల నిరసన

మల్కిపురంలో

రాజోలు, ఆగస్టు 20 — గోవా విమోచనోద్యమంలో పోర్చుగీసు ప్రభుత్వం అవలంబిస్తున్న దమననీతిని నిరసిస్తూ నిన్న మల్కిపురంలో పూర్తి హర్తాళ్ జరిపారు. అంతర్వేది పాలెం ప్రక్క అభ్యుదయ సంఘోన్నత పాఠశాల మూసివేయబడింది. ప్రాథమికోన్నత పాఠశాల, యితర ఎయిడెడ్ స్కూళ్ళ విద్యార్థులు ఎవ్వరూ బడికి పోలేదు దుకాణములు, కాఫీ హోటళ్ళు మూసివేయ బడ్డాయి.

రాజోలులో

రాజోలు, ఆగస్టు 19 — రాజకీయ పార్టీల సమావేశం నిన్న యిక్కడ జరిగింది శ్రీ ముద్దూర్తి వెంకటరత్నంగారు అధ్యక్షత వహించారు. ప్రారంభంలో గోవా ప్రభుత్వ అమానుష చర్యలను గర్హిస్తూ, విమోచనోద్యమంలో ఆత్మబలిదాన మొనర్చిన వారికి జోహార్లర్పించి వారి కుటుంబాలకు హృదయపూర్వకమైన సానుభూతిని ప్రకటించారు

1947 నుంచి కాంగ్రెస్ పద్ధతిపైన ... దేశ్యానికి ... బిగబట్టుకొని వున్న రాజకీయ బాధితులకు ఆ ప్రకారం పెండింగ్ ... చేయవలసి వని. ఈ ... ప్రభుత్వ సహాయ సహకారాలు అర్ధించ వలసినదని కోరుతూ తీర్మానించారు.

మోరిలో

రాజోలు, ఆగస్టు 20 — గోవా విమోచనో ... ఉద్యమంలో ... పూర్తి హర్తాళ్ ... జరిపారు ... పాఠశాలలు మూసివేయబడ్డాయి.

ప్రదేశ్ కాంగ్రెస్‌కు శ్రీకాకుళం జిల్లా ప్రతినిధులు

శ్రీకాకుళం, ఆగస్టు 28 — శ్రీ గొర్లు అప్పన్న (ఆంధ్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మాజీ మంత్రి) శ్రీ గుంటు రాయన్న, శ్రీ ... సింహాద్రి నాయుడు, శ్రీ కిల్లి అప్పలనాయుడు, శ్రీ తిరుమలశెట్టి తాతయ్య ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు సంఘ సభ్యులుగా పోటీ లేకుండా ఎన్నుకోబడినారు.

శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ సభ్యులు

పోటీలేకుండా ఎన్నికైనవారు

శ్రీకాకుళం జిల్లా కాంగ్రెసు సభ్యులుగా పోటీ లేని దా దిగువ పేర్కొన్న 70 మంది ఎన్నుకోబడ్డారు.

శ్రీయుతులు దక్కత రామస్వామిరెడ్డి, బాలక జగ్గారావు, బెందాళం నారసింహులు, బెండాళం కొండా వెంకట జగన్నాధరావు, త్రిపురాన రామచందాను, పొన్నూరు వెంకటరమణ, బెండి మల్లన్న, కోత రామమూర్తి బెండి గురివి నాయుడు, సంజీవి రాజారావు, గురుబెల్లి పట్టాభినాయుడు, కణితి బలరామయ్యచౌదరి, పోలాకి మోహనరావు బోర రుద్రయ్య, టంకాల శశిభూషణ గుప్త, పాగోటి రాజప్పలనాయుడు, మెలనాటన్న, పట్నాయ్కుని వెంకటేశ్వరరావు, పొన్నూరు లింగరాజు, పాగోటి సూర్యనారాయణ, కోరాడ జగన్నాథం, కిల్లంశెట్టి సాంబమూర్తి, కిల్లారి నరసింహనాయుడు, కోరాడ రామమూర్తి, ఏత్రిక బైరాగిదాసు, బొన్న దుర్యోధన నాయుడు, త్రిపురాన రామచంద్రరావు, బగాది రఘురామచౌదరి బొడ్డేపల్లి రామమూర్తి నాయుడు, తమ్మినేని శ్రీరామమూర్తి, కొరికాన కనకయ్య, కర్రి సుందరరావు, పేరాడ సింహాచలం, ఇప్పిలి జోగారావు, మద్దిల లక్ష్మీనారాయణ, బత్తుల రాజారావు, మర్రి వెంకటరావు, గటి ముకుందరావు, మంగు వెంకటరెడ్డి పంతులు, గురుబెల్లి సన్యాసినాయుడు, గురుబెల్లి నరసింహనాయుడు, అడపాల అప్పయ్య, కన్నా రంగనాథం పాత్రో, బొడ్డేపల్లి రామజోగినాయుడు, బగాది జగన్నాథం, మతిన తవిటినాయుడు, బేత రామమూర్తినాయుడు, కర్రి సత్యనారాయణ, మద్దిపవేటి జగన్నాధయ్య, బొంగు కృష్ణనాయుడు, జమ్ముల గణేశ్వరరావు, మొదునూరు జగన్నాధరావు, పల్ల సూరిపునాయుడు, వానిరెడ్డి కృష్ణమూర్తినాయుడు, రంభనారన్నాయుడు, కోరాడ నరసనాయుడు, మామిడి రాజగోపాలనాయుడు, బొత్స సత్యనారాయణ, వావిరెడ్డి సత్యంనాయుడు పెద్దింటి నారాయణ, కూనిశెట్టి వెంకటనారాయణ దాకేటి అప్పలస్వామి, పప్పల రామస్వామి నాయుడు, మాదుగుల పాపారావు, చందనాల జగన్నాధరావు, పాలిశెట్టి విశ్వనాథం, పెడపునాయుడు, కూన చంద్రినాయుడు, మొదల వల్ల పల్ల నాయుడు కొత్తపల్లి నరసయ్యగార్లు.

తణుకు తాలూకా కాంగ్రెస్‌కు ఏకగ్రీవంగా ఎన్నికైనవారు

తణుకు, ఆగస్టు 26 — తణుకు తాలూకా కాంగ్రెసుకు దిగువ పేర్కొన్న సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు:

శ్రీయుతులు మద్దాల పద్మనాభ (రేలంగి), కమనమండ సత్యనారాయణరాజు (గుమ్మంపాడు), కిసాని సూర్యరావు (బల్లిపాడు), కపిరెడ్డి సూర్యరావు (బల్లిపాడు), అల్లూరి రాజంరాజు (పాలూరు), అల్లూరి పుల్లంరాజు (పాలూరు), బొల్లంపల్లి సత్యనారాయణ (ఉప్పలి), కర్రి సత్తిరెడ్డి (ఇరింద్రవరు), కవిదిండి నర్రాజు (పొలమూరు), ముదుండి బంగార్రాజు (జీమూరు), కర్రి సుబ్బిరెడ్డి (కంతేరు), కోనాల అచ్చిరెడ్డి (కంతేరు) వెలగల భీమిరెడ్డి (మారేరు), వెలగల కొండారెడ్డి (మారేరు), గుత్తికొండ అప్పారావు (జీగిడి), గంధం సుబ్బారాయుడు (ఇరగవరం), దేవళ్ళ పేరన్న (సిద్ధాంతం), జక్కంం కృష్ణారావు (కొత్తాలపర్రు), సత్తిరాజు రెడ్డి (ఏలేటిపాడు), తోట మునేశ్వరరావు (మునమర్రు), అల్లూరి విశ్వనాథరాజు (పేకేరు), పులగం యాతారెడ్డి (పేకేరు), చామర్తి సాంబమూర్తి (అత్తిలి), ముల్లంపల్లి సుబ్బారావు (కొత్తపల్లి), పాతపాటి వెంకటసుబ్బరాజు (ఇలపర్రు), గుణ్ణం శేషగిరిరావు, బోడపల్లి కలికి ముత్యం, నడింపల్లి అప్పలరాజు, యిందుకూరి రామరాజుగార్లు.

ఆరవల్లి, పెనుమంట్ర నియోజకవర్గాలలో పోటీలుగలవు. పై వారందరు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

పశ్చిమ గోదావరిజిల్లాకు నర్సాపురం తాలూకా ప్రతినిధులు

నర్సాపురం, ఆగస్టు 28 — నర్సాపురం తాలూకానుంచి పశ్చిమ గోదావరిజిల్లా కాంగ్రెసు సభ్యులుగా దిగువ పేర్కొన్నవారు పోటీ లేకుండా ఎన్నుకొనబడ్డారు.

శ్రీయుతులు మన్నె వెంకటనారాయణ కొటు వెంకటరత్నం, వెల్ల విశ్వనాథం తమ్మినీడి వెంకట నారాయణ, చల్లా గణపతి, దేవళ్ళ చినపుల్లయ్య, చేపోలు వెంకటసుబ్బారావు, దాసరి అప్పల గోపాలం, బోడి శెట్టి పండ్రరావు, వేగేస్న రామకృష్ణంరాజు, పేరూరు రామరాజు, కామన సత్యనారాయణ, పెడిమిర్రి సూర్యప్రకాశరావు, పొన్నపల్లి వెంకటరత్నం, ముదునూరు పుల్లంరాజు, శెట్టి, అల్లి వాసుదేవరావు, ముత్యాల వెంకట నరసింహరాజు, శ్రీ పెనుమత్స జానకిరామరాజుగారు.

మొగల్తూరు, ముస్సివరం, ... నియోజకవర్గాలలో మాత్రమే పోటీ వున్నది.

ఏలూరు తాలూకా ప్రతినిధులు

ఏలూరు, ఆగస్టు 28 — పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెసు సంఘానికి ఏలూరు తాలూకా

ప్రకాశంగారికి ప్రదేశ్ కాంగ్రెస్ సహాయం

నెలకు రు 750 లు,

మోటారుకారు యివ్వడానికి నిర్ణయం

నెల్లూరు, ఆగస్టు 28 — ఆంధ్ర ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశంగారికి నెలకు 750 రూపాయల చొప్పున యివ్వడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిశ్చయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

క్రొత్త మోటారుకారు ఒకటి యివ్వడానికి కూడా నిర్ణయించబడిందట.

ఇందు నిమిత్తం ఈ సంవత్సరం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ బడ్జెటులో పది వేల రూపాయలు కేటాయించబడినవట.

కుటీర పరిశ్రమలు

నాసిక్‌లో 12 మంది ఆంధ్ర అభ్యర్థులకు శిక్షణ

కర్నూలు, ఆగస్టు 28 — అఖిల భారత ఖాదీ బోర్డు వారి ఆధ్వర్యాన నాసిక్‌లో ఏర్పాటైన ఖాదీ కుటీర పరిశ్రమల కేంద్రంలో తర్ఫీదుకుగాను ఆంధ్ర ప్రభుత్వం త్వరలోనే పన్నెండు మంది అభ్యర్థులను పంపించ బోతున్నది, ఇండియాలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వందమంది తొలి జట్టుగా యిక్కడ శిక్షణ పొందుతారు 1955 నవంబరు 1 వ తేదీ నుంచి పది నెలలపాటు ఈ శిక్షణ యిస్తారు. ఇలా శిక్షణ పొందిన వారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కుటీర పరిశ్రమల శాఖలలో నియమించబడతారు.

తాడికొండలో యువజన శిక్షణ శిబిరం

తాడికొండ, ఆగస్టు 24 — శ్రీ గోగినేని కనకయ్యగారి భవన ఆవరణలో జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ యస్. సుబ్రహ్మణ్యంగారి యాజమాన్యాన యువజనుల, ఉపాధ్యాయుల శిక్షణ శిబిరానికి గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ యన్. భగవాన్‌దాసుగారు ప్రారంభోత్సవం చేశారు

శిక్షణ తరగతులకు జిల్లాలోని వివిధ సెకండరీ పాఠశాలలనుండి 40 మంది వచ్చారు.

విద్యాశాఖాధికారి మాట్లాడుతూ, ప్రతివ్యక్తి తన పనికి స్వయం సహాయంపైనే ఆధారపడ్డం నేర్చుకోవాలన్నారు. ఇటీవల ఈ జిల్లాలో మాచర్లలోను, పేరేచర్లలోను యిట్టి శిబిరాలను నిర్వహించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యిట్టి శిబిరాలను నడపడంలో చూపుతున్న శ్రద్ధను ప్రశంసించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కాయకష్ట ప్రాముఖ్యాన్ని గుర్తెరిగింప జేయుటకే, ఈ శిబిరాలు ఉద్దేశించబడినవన్నారు

సభాధ్యక్షులు శ్రీ భగవాన్‌దాసుగారు శ్రమదానం గురించి చెప్పారు. నేటి ప్రభుత్వం విద్యావిధానంలో గొప్ప మార్పులు చేస్తున్నదని చెప్పారు. శిక్షణకు వచ్చిన ఉపాధ్యాయులు పాటించవలసిన విధులను గురించి చెప్పి, స్వరాజ్యమును "రామరాజ్యం"గా చేయవలసిన గురుతర బాధ్యత వారియందున్నదన్నారు.

గుంటూరు నార్తేర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాస అయ్యంగారి, కలెక్టర్ ఉపన్యాసాన్ని తెలుగులో తర్జుమా చేసి చెప్పారు.

శ్రీ భగవాన్‌దాసుగారికి యన్. వి. వి. హైస్కూలు బాలభటులు "గార్డ్ ఆఫ్ ఆనర్" యిచ్చారు.

ప్రపంచం మొత్తంలో బుద్ధ జయంత్యుత్సవాలు వచ్చే మే నెలలో జరుగనున్నందున మార్గంలోగా సారనాథ్ కుశినగర్‌లకు వెళ్ళే రోడ్ల నిర్మాణాన్ని అన్నింటికంటె ముందుగా పూర్తి చేయడానికి యు. పి. ప్రభుత్వం కృషి చేస్తున్నది.

నుంచి దిగువ పేర్కొన్నవారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు: —

కొవ్వలి నియోజకవర్గం: — శ్రీ వల్లభ నరసింహాద్రి అప్పారావు, ఆగడాల లంక - శ్రీ మాగంటి సీతారామదాసు, కైకరం - శ్రీ కానం శేషగిరిరావు, చాటపర్రు - శ్రీ సుంకర సత్యనారాయణ, పెదపాడు - శ్రీ గారపాటి వెంకట క్రిష్ణయ్య, వేగివాడ - శ్రీ వంకాయలపాటి క్రిష్ణమూర్తి, ముండూరు - శ్రీ కమ్మ కోదండ రామయ్య, దెందులూరు - శ్రీ కొల్లినేని నాగభూషణం, వట్లూరు - శ్రీ నందిగం రెడ్డయ్య, వసంతవాడ - శ్రీ వీరమాచనేని వెంకటనారాయణ, పెదవేగి - శ్రీ వడ్లపట్ల గంగరాజు జగన్నాధపురం - శ్రీ వడ్లపట్ల సత్యనారాయణ గార్లు.

ఏలూరు తాలూకా కాంగ్రెస్ సభ్యులు

ఏలూరు తాలూకా కాంగ్రెస్‌కు దిగువ పేర్కొన్నవారు ఎన్నుకోబడ్డారు:

శ్రీయుతులు జిల్లా శేషయ్య, ఎగిర ఆదినారాయణ, వేగుంట వెంకటేశ్వరరావు, మొవ్వ కనులులకుమారరావు, పర్వతనేని సత్యనారాయణ, మేడికొండ వెంకటరామయ్య, ... వీరభద్రయ్య, నారపువెంకట రామారావు, నార్ల నరసింహారావు, మూల్పూరి సుబ్రహ్మణ్యం, ఘంటా అప్పలస్వామి, ఆక్కినేని రామచంద్రరావు, కొన్నగంటి వెంకట రామయ్య, దిన్నపూడి అర్జయ్య, మోర్ల వీరబసవ, ... వెంకటరత్నం, ... రామచంద్రరావు, ... రామారావు, ... సత్యనారాయణ, గారపాటి ... రామయ్య, ... గార్లు.

కులభేద నిర్మూలనకు ప్రభుత్వ సహాయం

గుంటూరు సభ సూచనలు

గుంటూరు, ఆగస్టు 26 — కులభేద నిర్మూలనకు మండలి నర్వసభ్య సమావేశం 20 వ తేదీన గుంటూరులో "ధర్మసాధని" పత్రికా కార్యాలయంలో "ధర్మసాధని" సంపాదకులు ప్రసిద్ధ బ్రహ్మసమాజ మత ప్రచారకులు అయిన శ్రీ పాలపర్తి నరసింహంగారి అధ్యక్షతను జరిగింది.

సభలో శ్రీ రాఘవ నాయుడుగారు కులాన్ని సూచించే "ఆదాని" శబ్దాన్ని తీసివేసుకున్నారు యజ్ఞోపవీతాన్ని విసర్జించారు. వర్ణాంతర వివాహం చేసుకొనుటకు ప్రతిజ్ఞ తీసుకున్నారు. హిందూ మతానికి చీడపురుగుగా నున్న కులభేదాన్ని నిర్మూలించడానికి త్రికరణ శుద్ధిగా ప్రయత్నింతునని వక్కాణించారు.

అనంతరం మండలి నిబంధనావళి ఆమోదింపబడింది గోవా ప్రభుత్వ చర్యలను నిరసించారు. సత్యాగ్రహోద్యమంలో మృతవీరులకు జోహారులర్పించారు.

మండలికి రెండువందల రూపాయల విరాళమిచ్చిన శ్రీ కొడాలి కుటుంబరావు, కమలాంబ దంపతులను అభినందించారు.

కుల విచక్షణ లేకుండా యోగ్యత బట్టి దేవాలయాలలో అర్చకులను నియమించవలసినదిగా కోరారు.

వర్ణాంతర వివాహం చేసుకొన్న వారికి ఉద్యోగాలివ్వడంలో ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

ఈ క్రింది నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది:

అధ్యక్షులు: శ్రీ శాస్త్రి వేంకటనరసయ్యగారు.

ఉపాధ్యక్షురాలు: శ్రీమతి కొడాలి కమలాంబగారు.

ప్రధాన కార్యదర్శి: శ్రీ సు. శా. సుబ్బారావుగారు.

సహాయ కార్యదర్శి: శ్రీ వెలగా రామకోటేశ్వరరావు

సభ్యులు: శ్రీ పాలపర్తి నరసింహంగారు, శ్రీ గౌతమ రామస్వామిగారు, శ్రీ కోగంటి నరసింహారావుగారు

759 మంది యాత్రికులతో "అలావి" నౌ 22 వ తేదీన జెడ్డా నుంచి బొంబాయి చేరింది.

“సోమయ్య కమిటీ నివేదిక ప్రకటించాలి”

ఏలూరు హోమియోపతి డాక్టర్ల సంఘం విజ్ఞప్తి

ఏలూరు, ఆగస్టు 26 — మొన్న సాయంకాలం ఇక్కడ డాక్టర్ కె. జగన్నాథశాస్త్రి గారి అధ్యక్షత క్రింద జరిగిన స్థానిక హోమియోపతి డాక్టర్ల సమావేశంలో ఆంధ్ర రాష్ట్రంలో హోమియోపతి వైద్య అభివృద్ధికిగాను సోమయ్య కమిటీ నివేదికను ప్రకటించవలసినదిగా ఆంధ్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు

హోమియోపతి వైద్య విషయాలను, శాస్త్రీయ అభివృద్ధికి తగిన చర్యలను తీసుకొనటానికి వీలుగా తరచు సమావేశాలు జరపడం మొదలగు ఉద్దేశ్యాలతో ఏలూరు హోమియోపతి వైద్యుల సంఘమనే పేరుతో ఒక సంఘాన్ని స్థాపించడానికి నిర్ణయిస్తూ మరొక తీర్మానం కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు.

దిగువ పేర్కొన్న వారితో కార్యవర్గం ఎన్నుకోబడింది డాక్టర్ కె జగన్నాథశాస్త్రి (అధ్యక్షులు) డాక్టర్ బి గున్నేశ్వరరావు (జనరల్ కార్యదర్శి మరియు కోశాధికారి). డాక్టర్ యం. పార్వతీశం, సంయుక్త కార్యదర్శి.

మెడికల్ ఎగ్జిబిషన్

మద్రాసు, ఆగస్టు 29 — మద్రాసు మెడికల్ కాలేజీ యాజమాన్యాన నిర్వహింపబడుతున్న మెడికల్ ఎగ్జిబిషన్‌ను శ్రీ వి. కె. కృష్ణమీనన్‌గారు నిన్న సాయంత్రం సందర్శించారు మద్రాసు మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ సి. కె. ప్రసాదరావు, పిజియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ డి. వి. సుబ్బారెడ్డిగార్లు ఆయనకు ప్రదర్శనంలోని వివిధ భాగాలను చూపించారు. ఈ ప్రదర్శనం సెప్టెంబరు 4 వ తేదీవరకు నిర్వహింపబడగలదు.

గుంటూరు రోటరీ క్లబ్

గుంటూరు, ఆగస్టు 25 — నిన్న సాయంత్రం రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో డాక్టర్ కె. గణేశ్వరరావు గారి అధ్యక్షతను జరిగిన గుంటూరు రోటరీ క్లబ్ సమావేశంలో శ్రీ ఎస్. జి. వెంకట్రామన్ గారు "మానవుడు" అన్న శీర్షికపై ప్రసంగించారు. శ్రీ పి. ఎస్. టి. రాయిగారు వందన సమర్పణ చేశారు.

పాత్రుడుగారి బాల సంజీవిని (Regd)

పిల్లల లివర్ అండ్ స్ప్లీన్ వ్యాధులను నివారించును

డాక్టరు పిళ్లా పాపయ్య పాత్రుడు & బ్రదర్సు

19, దక్షిణ మాడ వీధి, మైలాపూరు, మద్రాసు 4

ఫోను నెం 71354

బ్రాంచి: — 1, సారంగపాణి కోవిల తూర్పు వీధి, కుంభకోణము

అన్ని మందుల షాపులలోను దొరకును

సరికొత్త సిల్వర్ ఎక్సైడ్

ఏ ఇతర బ్యాటరీలకన్న ఉత్తమమైనది

పోర్ వికాసు అభివందనములు



మామూలు ఖరీమకే

తయారీ: క్లోరైడ్ అండ్ ఎక్సైడ్ బ్యాటరీలు (ఈస్టర్న్) లిమిటెడ్

దక్షిణ ఇండియాలోను అన్ని స్థానాలలోను ముఖ్య డిస్ట్రిబ్యూటర్లు:
జెనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మద్రాసు - 2.
బ్రాంచీలు: కోయంబత్తూరు, బెంగుళూరు మరియు సికింద్రాబాద్.

నోటిఫికెషన్

పరిశ్రమల, వాణిజ్యశాఖ, ఆంధ్ర స్టేట్

లఘు పరిశ్రమల స్కీములు

ఇంజనీరింగ్, కమ్మరం, తోలు, ... పరిశ్రమలలో దిగువ స్కీములకు ఆశులు పరిచడానికి కావలసిన పరికరాలు సప్లయిచేసే సమర్థులను ... 30-9-55 వరకు ఆంధ్ర గవర్నరు తరఫున పరిశ్రమల వాణిజ్య శాఖా డైరెక్టరుగారిచే తీసుకొనబడును.

1. ఆరు కేంద్రాలలో కమ్మరం పనిలో ఉత్పత్తి, తర్ఫీదు కేంద్రము.
2. ఆరు కేంద్రాలలో వడ్రంగమునకు ఉత్పత్తి, తర్ఫీదు కేంద్రము.
3. విజయవాడలో పోత పనివారికి ఉత్పత్తి, తర్ఫీదు కేంద్రము.
4. విశాఖపట్టణంలో వడ్రంగమునకు ఉత్పత్తి, తర్ఫీదు కేంద్రము.
5. రాజమండ్రిలో గంపల మిల్లు, కలప పనుల యంత్రము.
6. దోణాచలంలో సున్నపు సామానులకు ఉత్పత్తి, తర్ఫీదు కేంద్రము.
7. విజయనగరం, అనకాపల్లిలో రాతి, మట్టి సామానులకు తర్ఫీదు, ఉత్పత్తి యూనిట్లు.
8. ... సున్నం ... ప్లాస్టర్ సామానుల తయారీకి తర్ఫీదు, ఉత్పత్తి యూనిట్.
9. విజయవాడలో మోడల్ తోలు సామానుల తయారీ యూనిట్.

“XXXII ఇండస్ట్రీస్ అండ్ ... — ... ” ... ఆంధ్ర ... 2-0-0 ... ఎదురు ... మైలాపూరు, నెం. 20 ... కావలసిన ... దరఖాస్తు ... ముందుగా ...

డైరక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్సు, ఆంధ్ర స్టేట్.

క్రీడాలోకం

ఆస్ట్రేలియాకు డేవిస్ కప్పు

అంతిమ పోటీలో అమెరికాపై విజయం

న్యూయార్క్, ఆగస్టు 28 — డేవిస్ కప్పు లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీలలో నేడిక్కడ ఫారెస్ట్ హిల్స్‌లో ఆస్ట్రేలియా విదుటి ఛాంపియనులైన అమెరికాను ఇప్పటికి 4-0 మ్యాచీలతో ఓడించింది. ఈ రెండు దేశాలకు ఇంకా ఒక్క మ్యాచి మాత్రమే జరుగవలసి వున్నది. దానిని ఒకవేళ అమెరికా గెలుచుకున్నప్పటికి ఐదింటిలో ఎక్కువ మ్యాచీలను ఆస్ట్రేలియా ఈ ఏరకే గెలుచుకొని వున్నందువల్ల ఈ యేడు డేవిస్ కప్పు ఆస్ట్రేలియా వశమైనదన్న విషయం రూఢి అయింది.

అమెరికా విరుడు డిసెంబర్‌లో సిడ్నీలో ఆస్ట్రేలియాను 3-2 మ్యాచీలతో ఓడించి డేవిస్ కప్పును గెలుచుకొన్నది. నేడు ఈ యేటి అంతిమ పోటీలో ఆస్ట్రేలియా తిరిగి డేవిస్ కప్పును సాధించింది.

విన్న, నేడు జరిగిన మ్యాచీల ఫలితాలివి:

కెన్ రోజ్వాల్ (ఆస్ట్రేలియా): విక్ సీక్సాస్ (అమెరికా) 6-3, 10-8, 4-6, 6-2.

లూయిస్ హోడ్ (ఆస్ట్రేలియా): వింబుల్డన్ ఛాంపియన్ టానీ ట్రాబర్ 4-6, 6-3, 6-3, 8-6.

లూయిస్ హోడ్, రెక్స్ హార్ట్విగ్ (వింబుల్డన్ డబుల్స్ ఛాంపియనులైన ఆస్ట్రేలియనులు): టానీ ట్రాబర్, విక్ సీక్సాస్ (అమెరికనులు) 12-14, 6-4, 6-3, 3-6, 7-5.

లూయిస్ హోడ్ (ఆస్ట్రేలియా): విక్ సీక్సాస్ (అమెరికా) 7-9, 6-1, 6-4, 6-4.

ఇండియా-హాలెండ్ హాకీ పోటీ 'డ్రా'

ఆమ్‌స్టర్‌డామ్, ఆగస్టు 28—హాలెండ్‌లో పర్యటిస్తున్న ఇండియా హాకీ జట్టుకూ డచ్ జట్టుకూ నేడు ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన పోటీ "డ్రా"గా అంతమైంది. రెండు జట్లు చెరి ఒక గోలు చేసినవి.

ఆట మొదటి భాగంలోనే రెండు గోలులూ సాధించబడినవి. మొదటి గోలును డచ్ జట్టు కొట్టింది. తర్వాత శ్రీ సుబైనాథన్ నేర్పుగా రెండు జట్లు సమమైనవి.

పోటీ ఆయితే "డ్రా" అయింది కాని, ఆట మొత్తంమీద భారతీయులే డచ్ వారికంటె ప్రజ్ఞ చూపారు.

ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ పోటీలు

సర్రేకు తిరిగి ఛాంపియన్ షిప్

లండన్, ఆగస్టు 27—ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ను ఈ యేడు కూడా సర్రే జట్టు గెలుచుకొన్నది. ఓవల్‌లో జరిగిన అంతిమ పోటీలో అది వర్సెస్టర్‌ను ఇన్నింగ్సు ఎనిమిది పరుగుల తేడాతో ఓడించింది.

వరుసగా నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఛాంపియన్‌షిప్‌ను సర్రే గెలుచుకొంటున్నది.

ఇండియా ప్రభుత్వం హోంశాఖా మంత్రి పండిట్ గోవింద వల్లభ పంత్ హైదరాబాద్‌లోని సనత్ నగర్ కాలనీకి ప్రారంభోత్సవం జరిపినప్పటి ఫోటో



సనత్ నగర్

హైదరాబాద్‌లో అగ్గిపెట్టెలు ఉత్పత్తి చేస్తున్న ఆసఫ్‌నగర్ కో-ఆపరేటివ్ సొసైటీకి ఇండియా హోంశాఖా మంత్రి పండిట్ పంత్ ప్రారంభోత్సవం జరిపారు

మన వాలీబాల్ జట్టు చైనా సందర్శనం

తేదీలలో పేచీ

కలకత్తా, ఆగస్టు 27—ఇండియా వాలీబాల్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు శ్రీ వి. పి. మీనన్ ఇటీవల పెకింగ్ సందర్శించినప్పుడు ఇండియా వాలీబాల్ జట్టు చైనాలో పర్యటించడానికి ఏర్పాటుచేశారు. సెప్టెంబర్‌లో మన జట్టు చైనా వెళ్ళడానికి తాత్కాలికంగా నిర్ణయింపబడింది.

అక్టోబర్ మధ్యకు గాని ఇండియా వాలీబాల్ ఆటగాళ్ళ ఎన్నిక పూర్తికాదు కాబట్టి అంతవరకు చైనా సందర్శన యాత్రన్ని వాయిదా వెయ్యవలెనని ఫెడరేషన్ గౌరవ కార్యదర్శి శ్రీ ఎస్. కె. బాను నేడు ఇక్కడ ప్రకటించాడు.

సమీప ప్రాచ్యం, ముస్లిం సమస్యలపై నిపుణుడైన జీన్ సెవెన్ను పాకిస్తాన్‌లో తన రాయబారిగా ఫ్రాన్స్ నియమించింది. ఈయన వయస్సు 62 సంవత్సరాలు.

గోవా స్వాతంత్ర్య సమరం

(1 వ పేజీ తరువాయి)

"అమర వీరుల సహాయ నిధి" పేరిట ఒక నిధిని స్థాపించడానికి అఖిలపక్ష గోవా విమోచన సంఘం తీర్మానించింది.

అమరవీరుల జాబితాను కూడా తయారు చేసింది. ఇదుగో క్రిందివారు కలరు.

శ్రీయుతులు సూరిసీతారామం (ఆంధ్ర) కర్నయిల్ సింగ్ (పంజాబ్), మధుకర్ చౌధురి (మధ్య ప్రదేశ్), హిర్వే గురూజీ (మహారాష్ట్ర), రాజబామ్ మహంకాళి (మధ్య భారత్) బాబూలాల్ హోటెలేవాలా (మధ్య భారత్), నాదూకీ కంబాలే (మధ్యభారత్)

ఈ అమరవీరులు ఎంత రెచ్చగొట్టబడినప్పటికీ అహింసా సిద్ధాంతాన్ని తు. చ. తప్పకుండా అనుసరించి, సమూహ సత్యాగ్రహం అహింసాయుతంగా సాగక పోవచ్చుననే దుర్భ్రమను పోగొట్టినారని కమిటీ వారు తమ తీర్మానంలో పేర్కొన్నారు.

"భారత ప్రభుత్వపు నిర్లిప్తమైన, నిష్ప్రయోజనమైన విధానాన్ని" నిరసిస్తూ, గోవా విముక్తికి నిర్మాణాత్మకమైన సమరమైన చర్యలు తీసుకొనవలసిందిగా ఢిల్లీని కోరుతూ ఒక తీర్మానం చెయ్యబడింది.

"సైనిక చర్యతో గోవాను సులభంగా వశం చేసుకోవచ్చు"

అయినప్పటికీ ఢిల్లీ శాంతి మార్గాన్ని అనుసరించగలదని నెహ్రూ ఉద్ఘాటన

షిల్లాంగ్, ఆగస్టు 28—భారతీయుల ఆకాంక్షకు అనుగుణంగా గోవా సమస్య శాంతి మార్గాలద్వారానే పరిష్కరించబడగలదని ప్రధాని పండిట్ నెహ్రూ నొక్కి చెప్పారు. సైనిక బల ప్రయోగంద్వారా కాని, ఇతర హింసా విధానాల ద్వారా కాని గోవా సమస్యను తాను ఎదుర్కొనేది లేదని సువిదితం చేశారు.

అయితే ఒక దేశపు ప్రజలపై మరొక ప్రభుత్వం పెత్తనం సాగించడం తాను సహించేది లేదని నొక్కి చెప్పారు.

ఇక్కడ ఒక పెద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఆయన ఇంకా ఇలా అన్నారు:

పోర్చుగీసు పోలీసులు అనేక మంది సత్యాగ్రహులను ఇటీవల హత్య చేసినప్పుడు భారత దేశంలో ఎంతటి ఉద్రిక్తత జనించిందో మీకు తెలుసు. అప్పుడు మనం ఆవేశాలకు లోనుకాకుండా శాంతి విధానాన్నే అంటిపెట్టుకొని ఉన్నాము.

సైనికచర్యద్వారా గోవాను సులభంగా వశం చేసికోవచ్చు అయితే, ఇండియా అన్ని సమస్యలను శాంతి మార్గాలద్వారా పరిష్కరించుకోవాలనే సిద్ధాంతానికి కట్టుబడి వుండాలి మన శాంతి విధానాలు సఫలం కావడానికి కొంత కాలం పట్టవచ్చు, అయితే, ఏ విదేశ ప్రభుత్వమూ ఇండియాలో దీర్ఘకాలం తిష్ఠ వేసుకొని వుండజాలదన్న విషయంమటుకు ముమ్మాటికీ నిజం."

గోవా ఇండియాలో చేరి తీరుతుందని పంత్ ప్రకటన

(మన విలేకరి)

సికిందరాబాద్, ఆగస్టు 28—"ఎప్పటికైనా గోవా ఇండియాలో విలీనమై తీరవలసిందే. ఈ సమస్య విషయమై ప్రజలు కలత చెంద పనిలేదు" అని ఇండియా హోం శాఖా మంత్రి పండిట్ గోవిందవల్లభ పంత్ నేడిక్కడ ప్రకటించారు.

సికిందరాబాద్, హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లు సమష్టిగా జరిపిన పౌర సన్మానానికి ఆయన సమాధానమిస్తూ, గోవా ఇండియాలో చేరిపోవడంవల్ల ఇండియాకు ఆర్థికంగా కలసివచ్చే దేమీ లేదనీ, భారత భూమిలో పర ప్రభుత్వానికి చోటులేదని నిరూపించడమే ఇండియా కోరుతున్నదనీ వివరించారు.

"డిక్టేటర్ సాలజార్ పాలనలో పోర్చుగల్ వున్నందువల్ల అది క్రౌర్యానికి దిగుతున్నది. చిన్న దేశాలు, వాటి ప్రజలు బలహీనులు కావడ చేత సాధారణంగా ఉద్రేకాలకు దిగుతారు. ఇందువల్ల కూడా ఇండియా గోవావంటి సమస్య విషయంలో చాలా జాగ్రత్తగానూ, నైతిక శక్తిని నమ్ముకొని వ్యవహరించవలసి వుంటుంది.

గోవా విముక్తికి ఇండియా ఆయుధ ప్రయోగం తప్ప అన్ని చర్యలను తీసుకొంటున్నది. బ్రిటన్, ఫ్రాన్సులకు సాధ్యం కానిది పోర్చుగలుకు కూడా సాధ్యం కాజాలదు. బ్రిటన్, ఫ్రాన్సులు గౌరవంగా తరలిపోయి మన సద్భావాన్ని సంపాదించుకొన్నవి. పోర్చుగలుకు ఇంకా ఈ వివేకోదయం కలుగలేదు" అని ఆయన అన్నారు

"లిస్బన్‌ను బ్రిటన్ మందలించాలి"

బ్రిటిష్ పత్రికా రచయిత హెచ్చరిక

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి)

న్యూఢిల్లీ, ఆగస్టు 27—బ్రిటిష్ లేబర్ పార్టీ పత్రిక "డెయిలీ హెరాల్డ్"లో ప్రసిద్ధ రచయిత ఆలన్ టైలర్ "నాకు తోచినది" అన్న శీర్షిక కింద "కలుషితమైన గోవా" అన్న అంశంపై వ్రాస్తూ, "నేను నెహ్రూ పక్షం వాడిని. శాంతి, స్వాతంత్ర్యాలే నెహ్రూ పక్షం. నేడు ప్రపంచంలో కెల్ల ఉత్తమ వివేకవంతుడైన రాజనీతిజ్ఞుడు ఆయనే నని నా అభిప్రాయం.

"పోర్చుగల్ మన (బ్రిటన్) మిత్రదేశం. పోర్చుగల్ ఇంపీరియలిస్టు విధానాన్ని వదలి, మనవలెనే స్వాతంత్ర్య సూత్రాన్ని గుర్తించవలెనని మనం హెచ్చరించేసమయం ఏనాడో ఆసన్నమైంది" అని పేర్కొన్నాడు

అహింసా విధానంద్వారా గోవాకు స్వాతంత్ర్యం సాధించడానికి నెహ్రూ సాగిస్తున్న కృషిని హేళన చేస్తున్న బ్రిటిష్వారికు ఆయన క్రిందివిధంగా హితవు చెప్పాడు:

"ఇంపీరియలిజమును. స్వాతంత్ర్యేచ్ఛకు అనాదిగా పోరాటం సాగుతున్నది ఇప్పుడు కొత్త నాగరిక పద్ధతిలో స్వాతంత్ర్య పోరాటం సాగించబడుతున్నది.

మనకు (బ్రిటన్‌కు) ఇదివరకు ఇండియా ఎలా చెందినదో ఇప్పుడు గోవా పోర్చుగలుకు అలా చెందినది. పోర్చుగల్ శక్తివంతంగా వున్నప్పుడు, ఇండియా బలహీనంగా వున్నప్పుడు గోవాను పోర్చుగీసువారు జయించారు. ఇప్పుడు ఇండియా ప్రభుత్వం భారతదేశం యావత్తూ సమైక్యంగా వుండవలెనని, విదేశ పాలన అంతము కావలెనని కోరుతున్నది.

"మనం ఇండియాను వదులుకొన్నాము. మనం ఎన్నటికీ చెయ్యని గొప్పకార్యం ఇదే. ఆయితే చిత్రవధలు, హింసలు, దమననీతి చాలాకాలం కొనసాగించిన పిమ్మటగాని ఇండియానుంచి మన వెడొలగలేదు. పండిట్ నెహ్రూ శాంతిమార్గాలద్వారా గోవాను దాస్య విముక్తం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు

యుద్ధంకంటె శాంతి విధానాలు జయించినవని ఆయన మరొకసారి ఋజువుచెయ్యదలచారు.

రక్తపాతం లేకుండా స్వాతంత్ర్యం సాధించడాన్ని ప్రజలు హర్షిస్తారని మనం ఆశించాము. కాని ఇందుకు విరుద్ధంగా నెహ్రూ రెండవ హిట్లర్ అన్నట్లు నిరసనలు, అపహాస్యాలు వినిపిస్తున్నవి.

"నెహ్రూ నాడూ, నేడూ సవ్యమార్గం అనుసరించి వున్నారు. రష్యనులపట్ల, చైనీయులపట్ల ఆయన చక్కగా వ్యవహరించారు దూర ప్రాచ్యంలో శాంతిని నెలకొల్పి ప్రపంచం భారాన్ని తగ్గించారు. కమ్యూనిస్టు చైనాపై అణ్వస్త్రాలు ప్రయోగించాలనే ఉన్మాదులు నెహ్రూను ఖండించడానికి అవకాశంకోసం వెయ్యికళ్ళతో ఎదురు చూస్తున్నారు"

దేవాలయాల సొమ్ముతో పోర్చుగీస్ సైనికులకు జీతాలు

గోవాలో హిందువుల ఉత్సవాలు ఆపివేయబడే ప్రమాదం

బొంబాయి, ఆగస్టు 28—గోవాలో హిందూ దేవాలయాల నిధులనుంచి చాలామంది పోర్చుగీసు సైనికులకు జీతాలు చెల్లిస్తున్నట్లు నేడిక్కడ విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఈ నిధులు పోస్టు ఆఫీసులలో డిపాజిట్ చేయబడి వున్నవట.

ఈ నెలలో జరుగవలసిన హిందువుల పండుగలకు, ఉత్సవాలకు దేవాలయ నిధుల నుంచి డబ్బు తీసుకొనడానికి పోర్చుగీసు అధికారులు అనుమతి నిరాకరించినట్లు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది.

పోర్చుగీసు సైనికులకు చాలా సౌకర్యాలు తగ్గించబడి. కేంద్రంలో వుంచబడినందున వారిలో అసంతృప్తి తీవ్రతరమౌతున్నట్లు మరికొన్ని వార్తలు చేరినవి గోవా సరిహద్దులోని అన్ని నాకాలలోను యిప్పుడు గోవన్ సెంట్రీలు మాత్రమే నియమించబడినట్లు ఇక్కడి గోవన్ యునైటెడ్ ఫ్రంట్‌కు తెలియవచ్చింది.

గోవనులు తండోపతండాలుగా సత్యాగ్రహం చెయ్యడానికి, అజ్ఞాత వీరులకు సహాయపడడానికి వేరొక చోట సన్నాహాలు జరుగుతున్నట్లు ఫ్రంట్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు.

ఏడెన్‌లోని లిస్బన్ సలహాదారు

ఆ పదవికి భారతీయునిచే రాజీనామా యిప్పించడానికి కృషి

('ఆంధ్రప్రభ' బొంబాయి కార్యాలయంనుంచి)

బొంబాయి, ఆగస్టు 27—ఏడెన్‌లో 10,000 మంది భారతీయులు నివసిస్తున్నారు అక్కడి పోర్చుగలు ఆనరరీ కాన్సలు ఏడెన్ భారతీయ సంఘం అధ్యక్షుడే ఆయన ఇప్పటికీ పనిచేస్తున్నాడట. ఆయనచేత ఆ పదవికి రాజీనామా యివ్వడానికి కృషి జరిగింది, కాని ఆయన అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు ఆయనను ఒత్తిడి చేస్తున్నారు.

ఏడెన్‌లోని కొందరు భారతీయ వర్తకులు ఇప్పటికీ గోవాకు తృణధాన్యాలు ఎగుమతి చేస్తున్నారు.

"పోర్చుగల్ చరిత్ర దురంతాల పుట్ట"

గోవాపట్ల ఇండియా వైఖరికి సింహళ ప్రముఖుని ప్రశంస

మద్రాసు, ఆగస్టు 29—గోవాలో నీతిగతుల పట్ల ఇండియా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న సహన సంయమనాలు అద్భుతమని బర్మాలో సింహళం రాయబారి మిస్టర్ ఏ. ఐ. గుణసింగె నేడిక్కడ ప్రశంసించాడు.

తమ ప్రజలను మరతుపాకులకు బలిచేస్తుండగా ఓర్మి వహించి, ఆవేశాలకు దిగడం సహజమనీ, ఇండియా ఈ పొరపాటుచెయ్యకపోవడం గొప్పవిషయమని ఆయన వివరించాడు.

మిస్టర్ గుణసింగె లంకనుంచి రంగూన్‌కు తిరిగి వెడుతున్న సమయంలో మద్రాసులో పత్రికా విలేకరులు కలుసుకొనగా ఆయన పై విధంగా అన్నాడు.

ఇండియాలో కలోనియలిజం నిర్మూలించవలసిందని భారత ప్రభుత్వం పదేపదే చేస్తున్న విజ్ఞప్తిని పోర్చుగల్ అదేపనిగా త్రోసివెయ్యడం విపరీతం. పోర్చుగల్ చరిత్రను తిరగవేస్తే తనిపించేదంతా ఘోర దురన్యాయాలే!

గోవా సమస్య విషయంలో ఇండియా వైఖరిని అన్నివిధాల బలపరుస్తున్నవి. సింహళం ప్రస్తుతం నూటికి నూరు పాళ్ళు నైతికంగా ఇండియాను బలపరుస్తున్నది ఇండియా ఏదైనా సహాయం అడిగితే సింహళం హృదయపూర్వకంగా యివ్వగలదని విశ్వసిస్తున్నాను" అని ఆయన నొక్కి చెప్పారు.

రెండేళ్ళలో గోవా ఇండియాలో విలీనం

కాగలదని శ్రీ ఎస్. కె. పాటిల్ వివరణ

రంగూన్, ఆగస్టు 28—"రెండు సంవత్సరాలలో గోవా ఇండియాలో అంతర్భాగమౌతుంది ఇందుకు ఎటి సందేహం లేదు శాంతివిధానాల ద్వారానే ఈ మహత్కార్యం సాధించబడుతుంది" అని బొంబాయి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఎస్. కె. పాటిల్ నేడిక్కడ నొక్కి చెప్పాడు.

బర్మా-ఇండియన్ కాంగ్రెస్ చేసిన సన్మానానికి ఆయన బదులుచెబుతూ "ఇండియా సేనలు కేవలం రక్షణ చర్యలకు వుంచబడుతున్నవి, ఒక్క సైనికుడైనా దురాక్రమణకు పోడు" అని వివరించాడు.

అంతర్జాతీయ వ్యవహారాలలో భారత ప్రధాని నెహ్రూ పాత్రను ప్రస్తావించి ఆయన విరామ కృషి ఫలితంగానే కొరియాలోను ఇండో-చైనాలోను రక్తపాతం నిలిపివేయబడిందన్నాడు. ఇంకా యిలా పేర్కొన్నాడు:

"స్వాతంత్ర్యప్రియ ప్రజలకు నెహ్రూ ఆరాధ్య దైవమైనారు. కొందరికిది రుచించకపోయినా ఈ విషయం మటుకు వాస్తవం దళిత ప్రజోద్ధరణపట్ల నెహ్రూకు ఆసక్తి అమితం కావడంచేత ఒకొక్కప్పుడు గాంధీజీ అంతటివారే అంతర్జాతీయ వ్యవహారాలలో నెహ్రూ సలహా కోరి అనుసరించేవారు.

"ప్రపంచ శాంతి నాకాంక్షించి పండిట్ నెహ్రూ మిత్రరాజ్యసమితి సంస్థల అభివృద్ధికి కూడా అహరహం కృషి చేస్తున్నారు.

"ప్రపంచంలో శాంతిస్థాపనలో ఇండియా ముఖ్యపాత్ర నిర్వహించింది. ఇప్పుడు "ప్రచ్ఛన్న యుద్ధం" పోయి ఎల్లెడలా శాంతి వ్యాపించింది."

గత ఎనిమిదేళ్ళలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాలలో ఇండియా నెహ్రూ నాయకత్వాన సాధించిన అద్భుత విజయాలను శ్రీ ఎస్. కె. పాటిల్ ఈ సందర్భంలో వివరించాడు. 1980 లో ఇండియా జనాభా 55 కోట్లు కాగలదని, నాడు కూడా ఇండియాకు ఎటి కొరత లేకుండా చెయ్యడానికి తగిన పునాది వెయ్యబడిందని అన్నాడు.

భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి నేతాజీ బోసు నాయకత్వాన భారత జాతీయ సైన్యం నిర్వహించిన కృషిని శ్రీ పాటిల్ మిక్కిలి ప్రశంసించాడు.

ద్వితీయ ప్రణాళికపై అభివృద్ధి సంఘం ఇష్టాగోష్ఠి చర్చలు

న్యూఢిల్లీ, ఆగస్టు 27—సెప్టెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ఆలిండియా కాంగ్రెసు కమిటీ సమావేశం జరుగనున్నందున ఆ సందర్భంలో అనేక రాష్ట్రాల నాయకులు రాగలరు కనుక అప్పుడు ఇష్టాగోష్ఠిగా అభివృద్ధి సంఘ సమావేశాన్ని జరిపే ఆలోచన వున్నట్లు తెలుస్తున్నది.

ముఖ్యంగా ద్వితీయ ప్రణాళికను గురించి చర్చలు జరుగగలవు.

పన్నుల విచారణ సంఘం సిఫారసులను అమలు జరపడానికి తామేమి చర్యలను తీసికొనదలచిందీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివరించగలరు.

ఇప్పటికి తాత్కాలికంగా సెప్టెంబరు 4, 5 తేదీలకు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది.

మధ్యదారులను తొలగించి, దున్నేవానికి భూమిపై పూర్తి హక్కులను ప్రసాదించడానికి బొంబాయి ప్రభుత్వం తయారుచేసిన బిలును అసెంబ్లీ ఆమోదించిన తర్వాత సెలెక్టు కమిటీకి పంపించబడింది.

ఇండియా తపాలా బిళ్ళకు ఇటలీ బహుమతి

న్యూఢిల్లీ, ఆగస్టు 28—ప్రపంచంలోని పర్వత శిఖరాలన్నిటిలోనికి మిక్కిలి ఎత్తైన హిమాలయాలలోని ఎవరెస్ట్ శిఖరం అధిరోహించబడినందుకు జ్ఞాపక చిహ్నంగా ఇండియా తంతి-తపాలా శాఖ 1953 లో ఆ శిఖరం బొమ్మతో జారీ చేసిన తపాలా బిళ్ళ నేపుల్సులోని ఇటాలియన్ ఒలింపిక్ కమిటీ బహుమానాన్ని పొందింది

ఇండియా తపాలా బిళ్ళ అంతర్జాతీయ బహుమానం పొందడం ఇదే ప్రథమం.

క్రీడారంగానికి సంబంధించిన బొమ్మలుగల అత్యంత ఆకర్షణీయమైన తపాలా బిళ్ళలకు బహుమానాలివ్వడానికి ఈ తపాలా బిళ్ళల పోటీని ఇటాలియన్ పత్రిక "స్పోర్ట్ ఫిలా" ఏర్పాటు చేసింది. ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి పోటీకి పంపబడిన బిళ్ళలను పరిశీలించి వాటిలో ఉత్తమమైనదిగా ఇండియా బిళ్ళను 23 మంది అంతర్జాతీయ న్యాయమూర్తులు నిర్ణయించారు.

బాందా-కాన్పూర్ మార్గంలో ప్రమాదం

కాన్పూర్, ఆగస్టు 27—సెంట్రల్ రైల్వేలోని ఝాన్సీ డివిజన్‌లోగల బందా-కాన్పూర్ రైలుమార్గంపైన రాగోలి, భర్వసమ్మర్‌పూర్ స్టేషన్ల మధ్య చిన్న సామానుతం 12 గూడ్సు పెట్టెలు పట్టాలు తొలిగినవి. ఐదు పెట్టెలు తలక్రిందులుగా పడిపోయినవి. రైలు మార్గం కూడా దెబ్బతిన్నది. మొత్తం 33,000 రూపాయలదాకా నష్టం సంభవించి వుంటుందని అంచనా వేశారు.

తాడేపల్లిగూడెం మార్కెట్ ధరలు

తాడేపల్లిగూడెం, జులై 28 —

సాలిక ధరలు — ధాన్యం (166 పాళ్ళు) అక్కుళ్లు రు 19-0-0; గరికసన్నం రు 18-8-0 దాళ్వా (నల్లాలు) రు 17-6-0; కృష్ణకాటుకలు రు 19-8/-; సన్నకృష్ణకాటుకలు 20-0-0; బంగారు తీగలు 25-0-0; కిచిలీ సాంబాలు 20-8-0;

బియ్యం—(164 పాళ్ళు) అక్కుళ్లు 27-0-0, గరికసన్నం 31-0-0.

ఎగుమతి రేట్లు —(164 పాళ్ళు) ధాన్యం— అక్కుళ్లు 19-0-0: గరికసన్నం 20-0-0; దాళ్వా (నల్లాలు) 18-8-0;

పచ్చిబియ్యం—అక్కుళ్లు 27-8-0; గరికసన్నం 30-0-0; కృష్ణకాటుకలు 31-0-0; సన్నకృష్ణకాటుక 32-0-0; బంగారు తీగలు 42-0-0; కిచిలీసాంబాలు 31-0-0;

విపణివీథి

సవరను రేటు

మద్రాసు, ఆగస్టు 29 —

అమ్మకం పన్ను			పై
సవరం దిల్లరధర			0
పొట్లా బంగారం	96	0	0
మూసా బంగారం	94	8	0
వెండి వంద తులాలు	167	0	0
వెండి తులం 1-3	1	11	6

వేరుసెనగ గింజలు

(531 పౌనులు)	104-0-0	108-0-0
వేరుసెనగనూనె బారు ధర :—		
1% ఎఫ్. ఎ. ఎ. రెడీ	237	208-0-0
ఆముదం 500 తిరువత్తూరు		165-0-0
సేలమ్, లోటస్, స్వాన్ బ్రాండ్ (37½ పౌనుల తక్కాతో సహా)		14-8-0
కొబ్బరినూనె కొచ్చిన్ 37½ గాలన్		
రాజా బ్రాండ్		26-
ఎం. ఎస్. బ్రాండ్		26
పంచదార		
బ్రిటిష్ రిఫైన్డ్ (2 కట్)		85-1
నైజామ్ (228 పౌనులు)	87	87-
సామర్లకోట (2 కట్)		85-1

ఆదోని మార్కెట్

ఆదోని, ఆగస్టు 29 — వేరుసెనగ కాయ రెడీ 9-15-0; నూనె రు. 9-12-0; పిండి 130-0-0; కాయ పీనట్స్ రు. 4-1-1 మండల్ రు. 4-0-0.

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 29 —

వెండి 100 తులాలు	165-4-0
పొట్లా బంగారం	95-0-0
సవరు	61-8-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 29 —

అమ్మకం పన్ను	రు.	అ.	పై.
పొట్లా బంగారం రెడీ	96	0	0
వెండి 100 తులాలు	166	3	0
సవరను	61	10	0

1955 ఆగస్టు 30, మంగళవారం

మన్మథనామ సంవత్సర

అధిక భాద్రపద శుద్ధ ద్వాదశి

ద్వాదశి ప. 11 10 గంటలవరకు

ఉత్తరాషాఢ ప. 4 55 గంటలవరకు

వర్జ్యం: రా. 9-12 నుంచి 10 55

"లక్ష్మి"

బీమా రంగంలో విశ్వసనీయమైన పేరు

అనేకసంవత్సరాలుగా అవిరామ సేవా దీక్షద్వారా "లక్ష్మి" నేడు భారతీయ బీమా వ్యాపార రంగంలో గౌరవ స్థానము పొందియున్నది. జీవిత బీమాలో ఈ శ్రేష్ఠమైన ప్రయోజనాలన్నీ యీ కంపెనీ యిస్తున్నది.

సలహాకు మీ సమీపమున వున్న లక్ష్మి యిన్సూరెన్సు ఆఫీసులో అడగండి.

లక్ష్మి యిన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్

హెడ్ ఆఫీసు - న్యూఢిల్లీ - 1.

దాక్షిణాత్య అంతటను, బి. ఇ. ఆఫ్రికాలోను బ్రాంచీలు కలవు: మద్రాసు ఆఫీసు: ఆర్. కృష్ణన్ వీధి, జి. టి. మద్రాసు. బెంగుళూరు ఆఫీసు: 52, గాంధీనగర్, బెంగుళూరు. హైదరాబాదు ఆఫీసు: అబిడ్ రోడ్డు, హైదరాబాద్.

వాసక

గొంతు నొప్పి మాత్రలు

దగ్గులకు మరియు జలుబులకు

స్మిత్ స్టానిస్ట్రీట్ & కంపెనీ, లిమిటెడ్.

కలకత్తా, బొంబాయి, మద్రాసు, కాన్పూర్, పాట్నా, గౌహతి, నాగపూర్.

PSST 9

మంచి పరిమళమును ఎల్లప్పుడు తాజాగావుండు

సి.సి.సి. కాఫీ

రుచికరమైన అనేక "బ్లెండ్స్" లోను అనుకూలమైన ప్యాకింగ్స్ లోను దొరకును

తయారు చేసినవారు:

కర్ణాటక కాఫీ కంపెనీ,

గాంధీసర్కిల్, దావణగెరె సిటీ, (మైసూరు సంస్థానం)

గర్భిణి

వాంతులు, నీరసము, కాళ్ళు వాయడం, గుండెల్లో మంట, మలబద్ధకం మొదలైనవి గర్భిణీ స్త్రీలకు సాధారణబాధలు. గర్భంధరించిన మొదటి నెలనుంచే "గర్భిణీ"ని వాడడంవల్ల తల్లి ఆరోగ్యం పోషించబడుతుంది.

అందరు కెమిస్టులవద్ద 6 ఔన్సుల సీసాలలో మాత్రమే లభించును.

THE GARBHANI LABORATORIES,
MADRAS - 23.

మీ పెన్ను అత్యుత్తమంగా రాయాలంటే



పార్కర్ క్వింక్ వాడండి!

సాల్వ్-ఎక్స్ గల సిరా ఇది ఒక్కటే

మీ పెన్నులో యిబ్బందిపెట్టే తొందరలను క్వింక్ సిరా మాత్రమే వాడుతూ తప్పించుకోవచ్చును. క్వింక్ సిరాలోగల సాల్వ్-ఎక్స్ అనే విశేష పదార్థము రాస్తూంటేనే మీ పెన్నుని శుభ్ర పరుస్తుంది. పెన్ను పూడుకొనిపోవుటను ఆపును. జిగురు అంటుకొనుటను నిలుపును మరియు ఆమ్లము వలన కలిగే ఆరుగుదు నుండి పెన్నును కాపాడును. పార్కర్ క్వింక్ సిరా 6 ఆకర్షణీయమైన రంగులలో దొరకుతుంది.



ధర రు. 1/-

పార్కర్ పెన్ కంపెని (ఇండియా) లిమిటెడ్, పి. ఓ. బాక్స్ 51, మద్రాసు - 1

ఏకైక డిస్ట్రిబ్యూటర్లు: ప్యారీ అండ్ కంపెని లిమిటెడ్ డేర్ హౌస్, మద్రాసు - 1

PKQ 935

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.

సంపుటి : 18 సంచిక : 204
6 పెజీలు: వెల ఒక అణా
మద్రాసు: బుధవారం
31-8-1955

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800224

ఆఫ్ఘనిస్తాన్ చేనేత పరిశ్రమ

జెనీవా, ఆగస్టు 30—ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కోరగా ఆ దేశంలోని పడుపరూలు, చేనేత పరిశ్రమలను పరిశీలించి వాటిని అభివృద్ధిపరచడానికి తగు సలహాలివ్వడానికి ఒక భారతీయ నిపుణుని పంపడానికి అంతర్జాతీయ కార్మికసంస్థ నిర్ణయించింది. మైసూరు నిపుణుడు మిస్టర్ యం. అరిఫుల్లా మొకాను ఇందుకు ఎన్నుకొన్నారు.

పశ్చిమ గోదావరిలో 17,000 ఎకరాలలో పైరు వరదపాలు

కనీసం 800 ఇళ్లు నష్టం, రోడ్లకు పెక్కుచోట్ల గండ్లు కూడా

ఆంధ్రకు మైసూరు విద్యుచ్ఛక్తి

వచ్చే నెలలో ఉభయ ప్రభుత్వాల ప్రతినిధుల చర్చలు

కర్నూలు, ఆగస్టు 30—ఆంధ్ర, మైసూరు ప్రభుత్వాల అధికారుల మధ్య వచ్చే నెలలో జరగనున్న చర్చలలో మైసూరు నుంచి ఆంధ్రకు అదనంగా విద్యుచ్ఛక్తి సప్లయిని విషయాన్ని గురించి కూడా సమాలోచనలు జరగగలవని తెలుస్తున్నది.

గత ఏడాది బెంగుళూరులో జరిగిన ఆంధ్ర, మైసూరు అధికారుల సమావేశంలో ఆంధ్రకు అదనంగా 2,500 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని మైసూరు సప్లయి చేయాలన్న నిర్ణయం జరిగింది కాని, యింతవరకు అది అమలు జరగలేదు.

ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి పూర్వం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి 4,000 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని యివ్వడానికి మైసూరు అంగీకరించింది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత 1,700 కిలోవాట్లను మాత్రమే వాడుకొనడానికి అంగీకరించి, మిగిలినది మైసూరులో చేరిన బళ్ళారిజిల్లా భాగాలలో వాడకానికి అవసరమని ఒప్పందం జరిగింది. మరి 2,500 కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని ఆంధ్రకు సప్లయి చేయడానికి మైసూరు అంగీకరించగలదని భావించబడుతున్నది మరొక రెండున్నర వేల కిలోవాట్లు సప్లయి చేయడానికి అవకాశం వుండదని మైసూరు ప్రభుత్వం అంటున్నట్లు చెప్పబడుతున్నది కూడా.

ద్వితీయ ప్రణాళిక ప్రతిపాదనలు

సెప్టెంబర్ 3, 4 తేదీలలో ఏ. ఐ. సి. సి. చర్చలు

న్యూఢిల్లీ, ఆగస్టు 29—సెప్టెంబర్ 3, 4 తేదీలలో ఇక్కడ అఖిల భారత కాంగ్రెసు కమిటీ ఇష్టాగోష్ఠి సమావేశం జరగగలదు. అందులో ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ప్రతిపాదనలను గురించి ప్రధానంగా చర్చలు జరగగలవని భావింపబడుతున్నది. నిరుద్యోగ నివారణకు కుటీర పరిశ్రమలను, చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలుగా వుండగలవని తెలుస్తున్నది.

వచ్చే వారారంభంలో ఇక్కడ జాతీయ అభివృద్ధి సంఘ సమావేశం జరగనున్నది. గోవా సమస్య ఒక చర్చనీయాంశంగా వుండగలదో ఇంతవరకు ఇదమిత్థంగా తేలలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీవారు ఎజెండాను రూపొందించడానికి సెప్టెంబరు 2వ తేదీన సమావేశమౌతారు.

భీమవరంవద్ద కొన్ని పొలాలలో ఆరు అడుగులవరకు నీరు

రాజమండ్రివద్ద గోదావరి మట్టం మరి రెండు అంగుళాల పెరుగుదల

ఏలూరు, ఆగస్టు 30—

పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, తణుకు, తాడేపల్లిగూడెం తాలూకాలకు చెందిన 22 గ్రామాలలో సుమారు 17 వేల యకరాలు నీట మునిగిపోయినవని, 800 ఇళ్ళు నష్టమైనవని కలెక్టర్ ఆఫీసులో విచారించగా తెలుస్తున్నది.

నాట్లు జరిగి ఒక నెల అయింది కనుక వంటలకు విశేష నష్టం కలుగదని భావించబడుతున్నది.

ఎర్రకాల్వ వరదలవల్ల అనంతపల్లివద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్డుకు గండిపడింది. ఏలూరు-పోలవరం రోడ్డుకుకూడా దేవులపల్లి-జంగారెడ్డి గూడెంవద్ద గండ్లు పడినట్లు చెప్పబడుతున్నది. కొవ్వూరు-జంగారెడ్డి గూడెం రోడ్డుకు కూడా అమ్మతుల్లివద్ద గండ్లు పడినవి.

అన్ని గ్రామాలలో కలిసి 800 ఇళ్ళు నష్టమైనవి. ఇప్పుడే చేరిన తాజా వార్తలను బట్టి గోదావరి నీటి మట్టం విలకడగా వున్నట్లు తెలుస్తున్నది. పోలవరానికి నష్టం కలగలేదు ముందు జాగ్రత్తకు చర్యలు తీసుకొనబడుతున్నవి. ఎర్రకాల్వ నీటి మట్టం 6 అంగుళాలు తగ్గింది.

కలెక్టర్ వరద బాధిత ప్రాంతాలలో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. బాధితులకు అన్నం, ఆశ్రయం యివ్వడానికి కృషి చేస్తున్నారు. సహాయ చర్యలు తీసుకొనవలసిందిగా ఆయన రెవిన్యూ అధికారులకు ఉత్తరువు లిచ్చారు.

మూడువేల యకరాల చేలలో 6 అడుగుల నీరు

భీమవరం సమీపంలో యనమదుర్రు కాల్వకు గండి

భీమవరం, ఆగస్టు 30—యనమదుర్రు మురుగుకాల్వకు యిక్కడికి అయిదు మైళ్ళ దూరంలో మొల్లా గ్రామంవద్ద గండి పడినది. రమారమి మూడువేల యకరాల వరి చేలు అయిదు ఆరడుగుల నీటిలో మునిగిపోయినవని వార్తలు వస్తున్నవి.

యనమదుర్రుకాల్వ తీవ్రవేగంగా ప్రవహిస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ కాల్వకు గండిపడింది.

వరదబాధిత గ్రామాలవారు అక్కడనుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయినారు.

ఈ కాల్వలో నీటిమట్టం క్రమంగా హెచ్చు తున్నది. నేటి వుదయం కాల్వ నీటి మట్టం 12.3 అంగుళాలకు పెరిగింది.

శ్రీయుతులు కె. విజయనరసింహరాజా, యస్. తిరుపతిరాజు వరద బాధిత ప్రాంతాలకు వెళ్లారు.

ఈ సందర్భంలో మునిసిపల్ చెయిర్మన్ శ్రీ యస్. వెంకటరామయ్యగారు, అధికారులు శ్రద్ధవహించి పరిస్థితి గమనిస్తున్నారు.

దువ్వ గ్రామం పూర్తిగా మునిగిపోయిందట

ఎర్రకాల్వ పొంగుకు 9,000 యకరాలకు, పెక్కు గ్రామాలకు నష్టం

తణుకు, ఆగస్టు 29—పోలవరం తాలూకా మెట్టలలో పుట్టి ఉప్పుటేరువద్ద సముద్రంలో కలిసే ఎర్రకాలువకు ఈ సంవత్సరం విపరీతమైన వరదలు వచ్చినవి.

గత 30 సంవత్సరాలలో యింతముప్పు రాలేదని పి. డబ్ల్యు. డి. అధికారులు చెబుతున్నారు.

దువ్వ వంతెనమీద 14.6 అడుగుల నీరు కలదు. కాలువకు కుడిప్రక్కన, ఎడమప్రక్కన నాలుగుమైళ్ళవరకు నీరు విస్తరించివున్నది.

అనేక గ్రామాలలోని భూములు, పల్లపు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనవి.

దువ్వ గ్రామం పూర్తిగా మునిగిపోయినది. సూర్యరావుపాలెం, సంగవరం, మారంపల్లి, ముద్దాపురం, కొండేపాడు, వరిఘేడు, కోమర్రు, మీనవల్లూరు గ్రామాలు చాలా దెబ్బతిన్నవి.

బీదవారి పేటలు అన్నీ మునిగిపోయాయి వంటల వరి ఏమీ కనపడకుండా మునిగిపోయినవి. దువ్వ, వరిఘేడు గ్రామాలలో దాళ్వ మకాములు కూడా మునిగిపోయాయి.

ఈ ప్రాంతానికి సంబంధించి కాలువకు కుడిప్రక్కన 5,000 ఎకరములు ఎడమప్రక్కన 4000 యకరముల భూమి పూర్తిగా మునిగివున్నది. దువ్వనుంచి తేతలి వరకు రెండుమైళ్ళ పొడవురోడ్డు నీటమునిగింది ట్రాఫిక్ బంద్ అయినది. కార్లు మాత్రం నెమ్మదిగా నడుస్తున్నవి.

రెవిన్యూ అధికారులు డిప్యూటీ కలెక్టర్, ఓవర్సీర్లు గట్లు కాపలా కాస్తున్నారు ఎక్కడా గండ్లు మాత్రం పడలేదు. కాని, అన్నిచోట్ల గట్లు పొంగి రెండు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తున్నది. బలహీనంగా వున్నచోట్ల గట్లను కట్టుదిట్టం చేస్తున్నారు జిల్లా కలెక్టరు ఈ రోజున వచ్చి తనిఖీచేసి ఆర్డర్లు జారీ చేశారు. మూడు నాలుగు రోజులలో నీరు తీయవచ్చునని భావిస్తున్నారు.

నష్టపడిన ప్రాంతాల పరిశీలనకు రెవిన్యూ మంత్రి ప్రయాణం

కర్నూలు, ఆగస్టు 30—గోదావరి నది నీటిమట్టం గురించి ఇక్కడి అధికారులకు చేరిన రిపోర్టులను బట్టి అంత ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏర్పడలేదని తెలుస్తున్నది.

గత మూడు రోజులుగా గోదావరి నీటి మట్టం త్వరత్వరగా పెరిగిందట. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఇప్పుడు వరద మట్టానికి అయిదు అడుగులు పడిపోయిందట

నేటి ఉదయం ధవళేశ్వరం ఆనకట్టపై 14.3 అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తున్నది. అది వరద మట్టానికి 15.6 అడుగులు తక్కువ. ఆనకట్టపై నీటి మట్టం ప్రస్తుతపు సూచనలు బట్టి 15 అడుగులకంటె పెరగబోదని అధికారులు చెబుతున్నారు.

రాజమండ్రి రైల్వే బ్రిడ్జివద్ద గోదావరి మట్టం 60 అడుగులు మాత్రమే. 1953 లో దేశ ప్రాంతాన్ని పూర్తిగా ముంచివేస్తూ గోదావరి మట్టం 65.5 అడుగుల వరకు పెరిగింది. గోదావరి కటలపై ఇంజనీర్లు నిరంతరం కాపలా కాస్తున్నారు.

భద్రాచలం, పోలవరం తాలూకాలలో వల్లపు ప్రాంతం నివాసులను గురించి వార్తలు వచ్చాయి. ఆ ప్రాంతాలకు ఈ మాదిరి వరద ప్రతియేటా వుండేదేనని అధికారులు ప్రకటించారు. కాబట్టి అక్కడి పరిస్థితుల గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదనికూడా వారు అన్నారు

వచ్చే 48 గంటలలో శబరినదీ ప్రాంతాలలో వర్షాలు అంతగా లేకపోతే పరిస్థితి చక్కబడగలదని కూడా వారు తెలియజేశారు.

రెవిన్యూమంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు నేటి ఉదయం ట్రంక్ ఫోన్‌లో స్థానిక అధికారులను గోదావరి నది మట్టం గురించి, వరదల గురించి అడిగి తెలుసుకున్నారు.

పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్ వరద దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటన జరుపుతున్నట్లు ఆయనకు తెలియజేయబడింది.

(మిగతా 2 వ పేజీలో)



ఎర్రకాలువ పొంగినందున నిడదవోలు ఫిర్కాలో అనేక గ్రామాలకు నష్టం వాటిల్లింది. మునిగిపోయిన వంట చేలను ఈ ఫోటోలో చూడవచ్చు



ఇళ్లలోనికి కూడా వచ్చిన వరద నీరును ఈ ఫోటోలో చూడవచ్చు

ఆయుధ విసర్జనపై తిరిగి సమాలోచనలు

—న్యూయార్కులో చర్చల ప్రారంభం

న్యూయార్కు, ఆగస్టు 29—

జెనీవాలో క్రిందటి నెలలో జరిగిన శిఖరాగ్ర చర్చల సందర్భంగా తొమ్మిది ప్రభుత్వాల అధినాయకులు ఆయుధ విసర్జనపై ప్రవేశపెటిన పథకాలనే బ్రిటిష్, అమెరికన్, ఫ్రెంచి ప్రతినిధులు నేటి అయిదు రాజ్యాల ఆయుధ విసర్జన సాధక సంఘ సమావేశంలో లాంఛనంగా ప్రతిపాదించారు.

బ్రిటిష్ విదేశాంగ ఉపమంత్రి మిసర్ ఆంథోని నటింగ్ తమ ప్రధాని సర్ ఆంథోనీ ఈడెన్ చేసిన ప్రతిపాదనలను, అమెరికన్ ప్రతినిధి మిసర్ హెన్రీ కాబోట్‌లాడ్జి ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ప్రణాళికను, ఫ్రెంచి ప్రతినిధి మ్యుష్యూర్ జులెస్ మోష్ ఫ్రెంచి పథకాన్ని ప్రవేశపెట్టారు

కెనడా, రష్యాల ప్రతినిధులు కూడా ఆయుధ విసర్జన సమస్యపై ఒడంబడిక కుదుర్చుకొనడానికి వుద్దేశించబడిన ఈ కొత్త సమావేశానికి హాజరైనారు.

జెనీవాలో క్రిందటి నెలలో సమావేశమైన నాలుగు అగ్రరాజ్యాల అధినాయకుల ఆదేశం మైనే మిత్రరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతూవుంది.

తూర్పు, పశ్చిమ యూరప్‌లుగా ప్రస్తుతం ఏర్పడివున్న రేఖకు యిరుప్రక్కల సాయుధ బలాల సమష్టి పర్యవేక్షణ జరగాలని బ్రిటిష్ ప్రధాని సర్ ఆంథొని ఈడెన్ పథకం సూచిస్తున్నది.

మిలిటరీ పథకాల బొగట్టాలను రష్యా, అమెరికాలు పరస్పరంగా తెలుపుకోవాలని, విమానాలద్వారా ఉభయదేశాలపైన పరస్పర పర్యవేక్షణ జరగాలని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ప్రతిపాదన సూచిస్తున్నది.

ఈ పథకాలపై అయిదు రాజ్యాల ప్రతినిధులు నేడు చర్చ ప్రారంభించారు.

అనంతపురంలో కొత్తరకం జైలు

ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రభుత్వం యోచన

కర్నూలు, ఆగస్టు 30—అనంతపురంలో "బహిరంగపు బందిఖానా"ను ఏర్పాటు చేయడానికి వివరాలను పంపించమని జైళ్ళ ఇన్‌స్పెక్టర్-జనరలును, రెవిన్యూ బోర్డును ఆంధ్ర ప్రభుత్వం కోరింది. జైలును ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం, దానిలో వుండదగు నేరస్థుల సంఖ్య, వారికి నేర్పదగు

(మిగతా 6 వ కాలంలో)

సూడాన్‌లో ప్లెబిసైట్

స్వయం నిర్ణయాధికారానికి ప్రాతిపదికగా జరపించాలని పార్లమెంటు తీర్మానం

లండన్, ఆగస్టు 29—సూడాన్ స్వయం నిర్ణయాధికారాన్ని ప్లెబిసైట్ ప్రాతిపదికగా జరిపించాలనే తీర్మానాన్ని సూడానీస్ పార్లమెంటు నేటి ఉదయం ప్రకటించింది.

ఈ సంగతి కయిరో రేడియో కూడా నేటి రాత్రి ప్రకటించింది.

సూడాన్‌పై కండొమినియం అధికారం గల బ్రిటన్, ఈజిప్టుల మధ్య 1953 లో జరిగిన ఒడంబడిక ప్రకారంగా సూడాన్ భావి ప్రతిపత్తిని నిర్ణయించుకొనడానికి ఒక రాజ్యాంగపరిషత్తును ఎన్నుకోవలసివుంది. ఆ రాజ్యాంగపరిషత్తే సూడాన్ స్వతంత్ర దేశంగా వుండేదీ, ఈజిప్టుతో ఒక యూనియన్‌గా కలిసివుండేదీ నిర్ణయించుకోవలసి వుంది.

రాజ్యాంగ పరిషత్తు ద్వారా కంటె ప్లెబిసైట్ ద్వారానే సూడాన్ భావి నిర్ణయించుకొనడం నిర్మలంగా వుండగలదని యిటీవల విశేషంగా ఆందోళన చెయ్యబడుతున్నది.

సూడానీస్ పార్లమెంటు 1953 ఒడంబడికను అమలుజరపడం సందర్భంగా ఆగస్టు 16వ తేదీన స్వయం నిర్ణయాధికారానికి వోటుచేసింది.

(5వ కాలం తరువాయి)

వృత్తులు, కాగల ఖర్చుల అంచనాలను వారు తయారు చేసి పంపవలసి వుంటుంది.

రాజమండ్రి సెంట్రల్ జైలులో కొన్ని రకాల చేతి వృత్తులను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన కూడా వుంది. ఇందుకుగాను నవ్వారు నేత, లక్కా పరిశ్రమలలో శిక్షణ పొందడానికిగాను ఒకరిని మద్రాసుకు పంపించారు. జైళ్ళలోని వారికి ఈ వృత్తులను నేర్పదలచుకున్నారు కూడా.

ఇంతవరకు వెల్లూరు సెంట్రల్ జైలులో వున్న రాష్ట్రానికి చెందిన ఆరవై దీల ఖైదీలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు మార్చుచేశారు కూడా.

ఆంధ్రరాష్ట్ర ద్వితీయ పంచవర్ష ప్రణాళిక

125 కోట్లకు ప్లానింగ్‌కమిషన్ తగ్గిస్తుందా?

(మన ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, ఆగస్టు 29—

ప్లానింగ్ కమిషన్ వారు ఆంధ్ర రాష్ట్రానికి ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద 125 కోట్ల రూపాయలకు మించిన మొత్తాన్ని మంజూరు చేయక పోవచ్చునని యిక్కడ భావించబడుతున్నది.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద అన్ని రాష్ట్రాలకు మొత్తం 2,250 కోట్ల రూపాయలను ప్రత్యేకించి జనాభా ప్రాతిపదికపై ఆ మొత్తాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తున్నారు. కనక ఆంధ్రకు కేటాయించిన 125 కోట్ల రూపాయలు, దాని జనాభా ప్రాతిపదికకు సరిపోతున్నది కూడా. దేశ జనాభాలో 18వ వంతు జనాభా ఆంధ్ర రాష్ట్రంలో వుంది.

ఆంధ్ర ప్రభుత్వం 225 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం కాగల చిత్తుప్రణాళికను తయారు చేసింది; అదిలో 500 కోట్ల రూపాయల ప్రణాళికను ఉద్దేశించి, ఆ తరువాత దానిని 300 కోట్ల రూపాయలకు తగ్గించింది కూడా.

తొలి పంచవర్ష ప్రణాళిక కింద ఆంధ్రకు కేటాయించిన మొత్తం 76 కోట్లు కాగలదని అంచనా వేస్తున్నారు. ఇందులో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఆమోదింపబడిన పథకాలలో ఆంధ్ర ప్రాంతాలకు చెందినవి మాత్రమే కాక, అదనంగా చేర్చిన విద్యుచ్ఛక్తి పథకాలు, హెచ్చుమందికి పని చూపడానికి గాను ఉద్దేశించిన కార్యక్రమాలలో భాగంగా దుర్భిక్ష ప్రాంతాలకు సహాయ ప్రణాళికలు, కేంద్రంచే ప్రారంభించబడి రాష్ట్రంలో అమలు జరిగిన స్కీములు కూడా ఈ మొత్తంలో చేరివున్నవి.

ఆంధ్రరాష్ట్రం ద్వితీయ పంచవర్ష ప్రణాళిక చిత్తుపై ప్లానింగ్ కమిషన్ అధికారులతో కొనసాగించే చర్చలు ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీలలో జరగనున్నవి. ఆంధ్ర ప్రభుత్వ ప్రతినిధులకు నాయకత్వంవహించగల ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు నేడు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చెయిర్మన్ శ్రీ వి. టి. కృష్ణమాచారి గారిని, ఆర్థిక మంత్రి శ్రీ సి. డి. దేశ్‌ముఖ్‌ను కలుసుకొని, తన రాష్ట్ర ప్రణాళికపై యిష్టాగోష్ఠి సమాలోచనలు జరిపారు. డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి, ప్లానింగ్ మంత్రి శ్రీ కళా వెంకటరావు, విద్యుచ్ఛక్తి శాఖా మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగార్లు కూడా ఈ సమాలోచనలలో పాల్గొనడానికిగాను నేడే యిక్కడకు వచ్చారు కూడా.

ఆంధ్ర రాష్ట్రంలోని 16,000 గ్రామాలకు అభివృద్ధి ప్రణాళికలు, స్థానికులు యివ్వగల విరాళాలతో సహా సిద్ధమై వుండడమనేది ఆంధ్రరాష్ట్ర ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో ప్రధానాంశంగా వుంది. ఈ ప్రణాళికలలో కొన్నింటిని ప్రదర్శనగా ఏర్పాటు చేసి, ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ ఈ మధ్యను కర్నూలుకు వచ్చినప్పుడు చూపించారు కూడా.

ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు ఉద్దేశిస్తున్న 225 కోట్ల రూపాయల పెట్టుబడిలోను, నందికొండ ప్రాజెక్టు కింద అయిదు సంవత్సరాల మీద ఖర్చు కాగల 35 కోట్లు, శ్రీకాకుళం జిల్లాకు లాభించగల వంశధార ప్రాజెక్టుకు 10 కోట్లు రూపాయలు కూడా చేరివున్నవి.

నందికొండ ప్రాజెక్టులో ఇరిగేషన్ భాగానికి చెందిన స్కీమును ప్లానింగ్ కమిషన్ ఆమోదించింది కాని, వంశధార ప్రాజెక్టును ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చడానికి అంగీకరించకపోవడం సంభవం కావచ్చు కూడా.

పార్లమెంటులోని ఆంధ్ర సభ్యులు, రాష్ట్ర ప్రణాళిక, దానిలోని స్కీములను గురించి చర్చకు గాను రేపు తమ రాష్ట్రం మంత్రులను కలుసుకొనబోతున్నారు కూడా.

నెహ్రూకు గ్రోషియస్ పతకం బహూకరణ

మ్యూనిచ్ (జర్మనీ), ఆగస్టు 28—అంతర్జాతీయ న్యాయశాస్త్ర సముద్ధరణకు అంతర్జాతీయ గ్రోషియస్ సంస్థ ఏర్పాటుచేసిన పతకం ఇండియా ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూకు బహూకరించడానికి నేడిక్కడ నిర్ణయించబడింది.

అంతర్జాతీయ రెడ్‌క్రాస్ అధ్యక్షుడు డాక్టర్ మాక్స్ హ్యూబర్‌కు (జూరిచ్) హ్యూగో గ్రోషియస్ నాటకాలను లాటిన్ నుంచి అనువదించిన ప్రొఫెసర్ బో సెఫన్ వాండర్ వెర్గెన్‌కు (హాలెండు) కూడా గ్రోషియస్ పతకాలు బహూకరించడానికి నేడిక్కడ జరిగిన గ్రోషియస్ సంస్థ సమావేశంలో తీర్మానించబడింది.

గ్రోషియస్ 16 వ, 17 వ శతాబ్దపు (1583-1645) గొప్ప వేదాంతి, శాస్త్రవేత్త, రచయిత.

సహగమనం

బికనీర్, ఆగస్టు 10—గత మంగళవారం నాడు బికనీర్ డివిజన్‌లోని ఖామానియా గ్రామంలో ఒక యువతి భర్త శవానికి దహన సంస్కారం జరుగుతూ వుండగా, గబగబ వెళ్ళి ఆ చితితో దూకి సహగమనం చేసింది. సహగమనాన్ని ప్రోత్సహించినారన్న కారణంపై 4 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ గ్రామం భీనసార్ ఠాణాలో వుంది ఆ ఠాణా ఆఫీసర్ సస్పెండ్ చేయబడ్డారు విధిని నిర్వహించక అలక్ష్యం చేసినాడని ఆయనపై ఆరోపణ జరిగింది.

న్యాయ, కార్యనిర్వాహక శాఖ

తూర్పు గోదావరి జిల్లాలో కూడా విభజన

కర్నూలు, ఆగస్టు 30—కార్యనిర్వాహక, న్యాయ నిర్వహణశాఖల విభజన పథకాన్ని త్వరలోనే తూర్పు గోదావరి జిల్లాలో కూడా అమలు జరపడానికి ఆంధ్రప్రభుత్వం ఆలోచిస్తున్నదని. తూర్పు గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోను ఈ పథకం ప్రస్తుతానికి అమలు జరుగుతున్నది.

జిల్లా మేజిస్ట్రేట్ కేడర్‌ను రద్దుచేసి, జిల్లాలలో ఉన్నత న్యాయాధికారులుగా వర్చార్నేట్ జడ్జీలను నియమించాలని కూడా ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ నిర్వహణ, కార్యనిర్వాహక శాఖలు విభజించబడిన ఎనిమిది జిల్లాలలోనూ యికనుంచి జిల్లా కొకరు చొప్పున వీరిని నియమిస్తారు. ఇంతవరకు రెండేసి జిల్లాలకు ఒకరు చొప్పున వుండేవారు. ఇప్పుడు చిత్తూరు, కడప, శ్రీకాకుళం జిల్లాలకు వేరుగా సబార్డినేట్ జడ్జీలను నియమించనున్నారు.

శ్రీ కామత్ సస్పెన్షన్

ఉపసంహరించుకొనడానికి లోక్‌సభ సమ్మతి

న్యూఢిల్లీ, ఆగస్టు 30—శ్రీ హెచ్. వి. కామత్‌ను వారంరోజులపాటు లోక్ సభకు హాజరు కాకుండా "సస్పెండు" చేయడాన్ని ఉపసంహరించాలని ప్రజాసోషలిస్టు గ్రూపు నాయకుడు ఆచార్యకృపలానీ తెచ్చిన ప్రతిపాదనను లోక్‌సభ నేడు ఆమోదించింది.

ఈ ప్రతిపాదనను చేస్తూ ఆచార్యకృపలానీ చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలు "శోచనీయంగా"వున్నవని డిప్యూటీ స్పీకరు శ్రీ అనంతశయనంఅయ్యంగార్ అంటూ వాటిని ప్రచురించరాదని పత్రికలవారిని కోరారు.

ఆచార్య కృపలానీచేసిన "రిమార్కు"లకు చాలామంది కాంగ్రెసు సభ్యులు అభ్యంతరాలు చెప్పారు వాటిలో "ఉదారత్వం" ఎంతమాత్రం లేదని శ్రీ ఠాకూర్ దాస్ భార్గవ అన్నారు. యు. పి. కాంగ్రెసు సభ్యుడు శ్రీ దూలేకర్, ఆచార్య కృపలానీ సభలోనుంచి వెళ్ళిపోవాలని కోరారు.

చివరకు శ్రీ కామత్‌ను సస్పెండు చేయడం రద్దు అయినట్లుగా డిప్యూటీ స్పీకరు శ్రీ అనంతశయనం అయ్యంగార్ ప్రకటించారు.

గత శుక్రవారంనాడు జరిగిన సంఘటనకు శ్రీ కామత్ తన విచారాన్ని ప్రకటించారని కూడా ఆచార్య కృపలానీ ఈ సందర్భంలో సభవారికి తెలియజేశారు.

ద్వితీయ ప్రణాళికకు అదనంగా పెట్టుబడి

నిర్బంధంగా సేవింగ్స్‌స్కీము అమలుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల సుముఖత్వం

న్యూఢిల్లీ, ఆగస్టు 28—

ద్వితీయ పంచవర్ష ప్రణాళికకు అదనపు ఆదాయాన్ని సమకూర్చడానికి సాధనంగా సేవింగ్స్ స్కీమును నిర్బంధంగా అమలు పరచడానికి ఇండియాలోని పెక్కు రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతించినట్లు తెలియవచ్చింది.

ఆ సమస్యపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్లానింగ్ కమిషన్ కోరగా తమ అభిప్రాయాలను తెలియపరచాయి. ఆ ప్రభుత్వాలలో సేవింగ్స్ స్కీమును నిర్బంధంగా అమలు పరచాలన్న ప్రతిపాదనపట్ల ప్రతికూలత భావాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వ మొక్కటే ప్రకటించింది అత్యవసర పరిస్థితులు ఏర్పడితేనే తప్ప సేవింగ్స్ స్కీమును నిర్బంధంగా అమలు పరచడానికి ఉద్యమించరాదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన అభిప్రాయంగా వ్యక్తపరచింది.

సేవింగ్స్ స్కీమును నిర్బంధంగా అమలు పరచాలన్న సూత్రాన్ని బీహార్ ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వోద్యోగులవిషయంలో ప్రావిడెంటు ఫండు స్కీమును నిర్బంధంగా అమలుపరచడానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిశ్చయించింది ఉద్యోగులకు ఇచ్చే జీతాలలో నూటికి 6¼ వంతుల మొదలు 12½ వంతుల వరకు ప్రావిడెంటు ఫండు స్కీము కింద విరాళాలుగా తీసుకొనడానికి నిర్ణయించబడింది.

నెలసరి 250 రూపాయలకు పైగా జీతాలను పొందే ఉద్యోగులనుంచి తొలి ఇంక్రిమెంటును నిర్బంధపు సేవింగ్స్ రూపంలోను, పారిశ్రామికపు ఉద్యోగులనుంచి స్మాల్ సేవింగ్స్ రూపంలో వారికిచ్చే బోనస్‌లో నూటికి 20 వంతుల భాగాన్ని తీసుకొనవచ్చునని రాజస్థాన్ ప్రభుత్వం సూచించింది.

ప్రభుత్వోద్యోగులకు నిర్బంధపు జీవిత భీమా పథకాన్ని ఇదివరకే అమలులోకి తెచ్చినట్లు మైసూరు ప్రభుత్వం తెలియజేసింది. పరిశ్రమలలో ప్రావిడెంట్ ఫండు స్కీము అమలులో వున్నది. మిగతా పరిశ్రమలకు కూడా ప్రావిడెంట్ ఫండు స్కీమును విస్తరింపజేయడంద్వారా చిన్న పొదుపు సేవింగ్స్ స్కీము అమలు పరచగలమని మైసూరు ప్రభుత్వం ప్రకటించింది.

దేశం మొత్తంపైన క్రమబద్ధంగా మద్యనిషేధం

పదిరోజులలో పరిశీలక సంఘం నివేదిక

న్యూఢిల్లీ, ఆగస్టు 29—

మద్యనిషేధం దేశం మొత్తం మీద క్రమబద్ధంగా, రాజ్యాంగంలోని ప్రభుత్వ విధాన నిర్దేశక సూత్రాలకు అనుగుణంగా అమలు పరచాలని మద్యనిషేధ పరిశీలక సంఘం తన నివేదికలో సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నది.

ఈ నివేదిక ప్లానింగ్ కమిషన్‌కు వచ్చే నెల మొదటి వారంలో అందజేయబడుతుందని కూడా అతి విశ్వసనీయంగా తెలుస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వాలు తమ మద్యనిషేధ నష్టం, ఏలావున్నా తాగుడువల్ల ఏటా ఖర్చయ్యే 150 కోట్ల రూపాయలను పెక్కు విధాలుగా పొదుపు చేయవచ్చునని సూచించారని తెలుస్తున్నది.

విశాలంగా మద్యనిషేధ పరిశీలక సంఘ నివేదికను అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతినాడు ప్రకటిస్తారని ఆశించబడింది కాని, ఆ కార్యక్రమంలో కొంత మార్పు అవసరమని తోస్తున్నది.

మద్యనిషేధ పరిశీలక సంఘం గడచిన నెల అఖరు నివేదికలో సిఫార్సుల సారాంశాన్ని తెలుపుతూ పంపిన నివేదికను ప్లానింగ్ కమిషన్ పరిశీలిస్తున్నది పూర్తి మద్యనిషేధంలో 150 పుటలుంటుందట. మద్యనిషేధం అమలువల్ల ప్రభుత్వాలకి కోట్ల రూపాయల నష్టం వస్తుంది ఆ నష్టం అంచనావేసి, ఈ ప్రత్యేక సంఘం సూచించిన ప్రకారం మద్యనిషేధం అమలుచేస్తే, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కాలంలో 125 కోట్ల రూపాయలు నష్టమౌతుందని ప్లానింగ్ కమిషన్ భావిస్తున్నది.

ఏమైనా ఇవన్నీ తాత్కాలిక నిర్ణయాలు, ప్లానింగ్ కమిషన్ పూర్తి నివేదికను పరిశీలించిన మీదట కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తుది నిర్ణయం చేస్తుంది.

ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్

శాఖాధిపతులు సివిల్ సప్లయిస్, ... సివిల్ సప్లయిస్ ఆఫ్ ... లేబర్ ఆఫీసులలో నియమించబడతారు. ఆంధ్ర సెక్రటేరియట్ సర్వీసులలోను, ఆంధ్ర మినిస్టీరియల్ సర్వీసులలోను, ఆంధ్ర జుడిషియల్ మినిస్టీరియల్ సర్వీసులలోను, గుమాస్తాలుగాను, టైపిస్టులుగాను, స్టెనో-టైపిస్టులుగాను నియామకము.

ఈ కింద మినిస్టీరియల్ సర్వీసులలో ఉద్యోగాల నిమిత్తం 1955 అక్టోబరులో జరుపబడు కాంపిటీటివ్ పరీక్షలో చేరుటకు, సివిల్ సప్లయిస్ డిపార్టుమెంటులోను, లేబర్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్ ఆఫీసులోను, ఆదాయపు శాఖలోను (ఆదాయపు ... ఇంజనీరింగ్ (బ్రాంచి ఆఫీసులు సహా) ఎక్సైజ్ సెటిల్మెంటు డిపార్టుమెంటులోను, రిజిస్ట్రేషన్లు సహా (ఎక్సైజు ...) సెటిల్మెంటు ... సెటిల్మెంట్ పార్టీస్, ఎక్సైజు ... ఆఫీసులలోను, అయితే పంచాయతీ ఎక్స్-ఎండిట్ ఉద్యోగులు తప్ప, ఏటి అభ్యర్థులు సర్వీసుకు చెందకుండ, తాత్కాలికముగా నియమింపబడివున్నా లేదా నియమింపబడివుండిన తాత్కాలికమైన వారినుండి దరఖాస్తులు ఆంధ్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ వారిచే కోరబడుచున్నవి.

1) ఆంధ్ర సెక్రటేరియట్ సర్వీసు ... (బ్రాంచిలలో లోయర్ డివిజన్ గుమాస్తాలు.

2) ఆంధ్ర మినిస్టీరియల్ సర్వీసులోను, ఆంధ్ర జుడిషియల్ మినిస్టీరియల్ సర్వీసులోను, అందులో

(ఎ) శెక్యూరిటీ డిపాజిటు చేయవలసిన ఉద్యోగాలు.

(బి) శెక్యూరిటీ డిపాజిటు చేయనవసరం లేని ఉద్యోగాలు.

3) ఆంధ్ర సెక్రటేరియట్ సర్వీసులోను, ఆంధ్ర మినిస్టీరియల్ సర్వీసులోను, ఆంధ్ర జుడిషియల్ మినిస్టీరియల్ సర్వీసులోను టైపిస్టులు, స్టెనో టైపిస్టులు.

2. ఈ పరీక్షలో ప్రవేశము కోరువారు 10-7-54 తేదీనాటికి సివిల్ సప్లయిస్ వగైరా డిపార్టుమెంటులలో గాని, పైన తెలిపిన ఆఫీసులలో గాని, విరవకుండా కాకపోయినా, మొత్తం రెండు సంవత్సరాల సర్వీసు కలిగివుండాలి. వయస్సు, విద్యార్హతల విషయమై ఎట్టి నియమము విధింపబడదు.

3. ఇటువంటి సౌకర్యమే యిదివరకు ఉపయోగించుకోనివుండి, 1951 ఏప్రిల్, 1952 ఫిబ్రవరి, లేదా జూన్‌లలో మద్రాసు పబ్లిక్ సర్వీసు కమిషన్ వారిచే జరుపబడిన పరీక్షలకు హాజరయినవారు కూడ, పై పరీక్షలలో తప్పినా వారు సర్వీసులలో వుండి పనిచేస్తున్న పక్షంలో ఈ పరీక్షలో కూర్చొనుటకు అనుమతింపబడతారు.

4. అభ్యర్థులు తమ దరఖాస్తులను డిపార్టుమెంట్లు హెడ్ల ద్వారా గాని, అప్పాయింటింగ్ అథారిటీల ద్వారా గాని 30-9-55 శుక్రవారం సా. 5 గం.లలోగా కమిషన్ ఆఫీసును చేరులాగున పంపుకొనవలెను.

పూర్తి వివరములు, దరఖాస్తు ఫారము సెక్రటరీ, ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, కర్నూలు నుండి తెప్పించుకోవచ్చును. అయితే అందుకు గాను, ఉద్యోగం పేరు తెలుపుతూ, స్వంత అడ్రసు వ్రాసి స్టాంపులు అంటించిన కవరు జతచేస్తూ, లిఖితపూర్వకమైన దరఖాస్తు పంపవలెను.

వరా: స్వంత అడ్రసు వ్రాసిన కవరు దీర్ఘ చతురస్రం సైజులో 9 అంగుళాలు పొడవు కలిగి వుండాలి. దీనిమీద రెండు అణాల స్టాంపు అంటించవలెను.

ఆంధ్ర దేశంలో నేచురల్ గ్యాస్ కనుగొనబడినదట

కృష్ణా, గోదావరి జిల్లాలలో రెండు చోట్ల

బొంబాయి, ఆగస్టు 29 — భారత ప్రభుత్వపు భూగర్భ పరిశోధక శాఖవారు ఆంధ్రదేశంలో రెండుచోట్ల, చెన్నరాష్ట్రంలో ఒక చోట నాచురల్ గ్యాసును కనుగొన్నట్లు నేడు యిక్కడ తెలియవచ్చింది.

తూర్పు గోదావరి జిల్లా రాలిపాక లోను, బందరుకు దక్షిణంగా ఏడు మైళ్ళ దూరంలో ఒక గ్రామం దగ్గరగా గల చెమ్మ నేలలోను నేచురల్ గ్యాస్ వున్నట్లు పరిశోధనలవల్ల తేలింది.

తంజావూరు జిల్లా నేవత్తూర్ గ్రామంలో కూడా ఈ గ్యాసు కనుగొనబడింది.

డామన్‌లో బియ్యం కరువు

సూరత్, ఆగస్టు 30—ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరవ తీవ్రంగా ఏర్పడడంతో డామన్‌లోని పోర్చుగీసు అధికారులు పాకిస్తాన్ నుంచి బియ్యం కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు యిక్కడకు వచ్చిన వార్తలు తెలుపుతున్నవి.

డామన్‌లోని ముగురు వర్తకులు సుమారు 700 టన్నుల బియ్యం పోర్చుగీసు అధికారుల ద్వారా పాకిస్తాన్ నుంచి ఖరీదుచెయ్యడానికి యత్నిస్తున్నారట.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
1955 ఆగస్టు 31, బుధవారం

ఢిల్లీ కర్తవ్యం

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద ప్లానింగ్ కమిషన్ ఆంధ్రరాష్ట్రానికి మంజూరు చెయ్యగల మొత్తం 125 కోట్ల రూపాయలకు మించదని అభిజ్ఞవర్గాలు ఊహిస్తున్నట్లు న్యూఢిల్లీనుంచి మన ప్రత్యేక విలేకరి వ్రాస్తున్నారు. ఈ ఊహ నిజం కాబోదని, ఆంధ్ర ప్రభుత్వ ప్రతినిధులు ప్లానింగ్ కమిషన్ సభ్యులతో జరుపనున్న సంప్రతింపుల ఫలితంగా ఇంచుమించు రాష్ట్ర ప్రభుత్వం కోరిన పూర్తి మొత్తాన్ని కేంద్రం ఆమోదించగలదని ఆశిస్తున్నాము.

ఆంధ్రరాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షునితో సంప్రతించిన పిమ్మటనే రాష్ట్ర ప్రభుత్వం మొదట తయారు చేసిన 500 కోట్ల రూపాయలు ఖర్చు కాగల ప్రణాళికను 300 కోట్లకు, తిరిగి దానిని 225 కోట్ల రూపాయలకు తగ్గించడం తటస్థించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులనుబట్టి రాష్ట్రావసరాలకు పై మొత్తం చాలా తక్కువ, అతిమాత్రమైనా మంజూరు చెయ్యని పక్షంలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడడం తప్పదు.

జనాభా నిష్పత్తి ననుసరించి ఆంధ్రరాష్ట్రానికి 125 కోట్ల రూపాయల ఖర్చు సహేతుకమేనని ప్లానింగ్ కమిషన్ తలంచవచ్చు. అయితే, ఇదివరలో మేము ఈ విషయంపై వ్రాసినట్లు ప్రణాళికల పరిమితులను నిర్ణయించవలసింది కేవలం జనసంఖ్యనుబట్టి మాత్రమే కాదు. ఆర్థికంగా, పారిశ్రామికంగా ఏ ప్రాంతాలు వెనుక చిక్కినవో, ఎక్కడ అభివృద్ధికి అవకాశాలున్నవో వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలను అమలుజరపవలసివుంటుంది. ఆ విధంగా చూచినట్లయితే పరిశ్రమలు, వ్యవసాయం, విద్యుచ్ఛక్తి, వ్యాపారం, విద్య, వైద్యం మొదలైన వివిధ రంగాలలో కూడా ఆంధ్రరాష్ట్రం విపులాభివృద్ధిని కోరుతున్నది. నిజానికి ద్వితీయ పంచవర్ష ప్రణాళికతో కాని ఆంధ్ర రాష్ట్ర బహుముఖాభివృద్ధి ఆరంభమైనట్టు ఎంచడానికి వీలులేదు.

ప్రథమ పంచవర్ష ప్రణాళిక రూపొందించబడినప్పుడు ఆంధ్ర రాష్ట్రం నిర్మాణం కాకపోవడం చేత ఆంధ్రదేశ పరిస్థితులకు ఆ ప్రణాళికలో సముచిత ప్రాముఖ్యం ఏర్పడలేదు. అయినప్పటికీ, ఆంధ్రరాష్ట్ర నిర్మాణం తరువాత ఆంధ్ర ప్రభుత్వం నూతన అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రథమ ప్రణాళిక విస్తరణకు కృషి చేసింది. మొదటి ప్రణాళిక గడువు ముగిసేలోపుగా మంజూరైన ధనంలో నూటికి 86 వంతులు ఖర్చు కాగలదని ప్రస్తుతం భావించబడుతున్నది. అందువల్ల, ఆంధ్ర రాష్ట్రంలో ముందు జరగవలసిన అభివృద్ధిని బట్టి చూచినా, మొదటి ప్రణాళిక గడువులోపల నిర్వహించిన కార్యక్రమాలను పరిగణించినా కేవలం జనాభా నిష్పత్తిని బట్టి రాష్ట్రానికి తక్కువ మొత్తం నిర్ణయించడం సహేతుకం కాజాలదు. బొంబాయి రాష్ట్రానికి ద్వితీయ ప్రణాళిక కింద 350 కోట్లు మంజూరు చెయ్యడానికి ప్లానింగ్ కమిషన్ సమ్మతించిందన్న వార్త న్యాయమే అయితే ప్రణాళికల ముఖ్యోద్దేశాల నిర్ణయానికి జనసంఖ్య మాత్రమే ప్రాతిపదిక కాదని కూడా తేలుతున్నది.

ఇదికాక, ఆంధ్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ప్రణాళికలో గ్రామాభ్యుదయానికి సంబంధించిన విశిష్ట లక్షణాలు కొన్ని ఉన్నవి. రాష్ట్రంలోని మొత్తం 16,000 గ్రామాలలో కూడా ద్వితీయ ప్రణాళికకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు అమలు జరుపబడగలవు. అధికోత్పత్తి, జీవన ప్రమాణం పెరుగుదల, నిరుద్యోగ సమస్యా పరిష్కారం పంచవర్ష ప్రణాళికల ప్రధానోద్దేశాలు కాబట్టి, విశేషించి గ్రామసీమలలో పై లక్ష్య సాధనకు తోడ్పడగల పథకాలను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం.

మరొక విషయం. ఆంధ్ర ప్రభుత్వం కోరుతున్న 225 కోట్ల రూపాయలలో నందికొండ, వంశధార ప్రాజెక్టులకుగాను రాగల 5 సంవత్సరాలలో కావలసిన ఖర్చు 45 కోట్లు కూడా చేరివున్నది. ఇందులో నందికొండ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఆమోదించి వుండడం చేత దాని నిర్వహణ బాధ్యతను కేంద్రం తానే వహించినట్లయితే దాని వ్యయంపోగా ఆంధ్ర రాష్ట్రం ప్రణాళికలో మిగిలిన మొత్తాన్ని కేంద్రం మంజూరు చెయ్యవచ్చు.

బరోడా రాజకుటుంబం నగకట్టు కేసు

బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికా అధికారుల సహాయంతో గాలింపు

బొంబాయి, ఆగస్టు 27—బరోడా రాజకుటుంబానికి చెందిన నేటి వరకు కనిపించకుండావున్న 3½ కోట్ల రూపాయల ఖరీదు చేసే నగకట్టుకు సంబంధించి చెప్పమని ఇండియా ప్రభుత్వం కోరడంతో, పదవీభ్రష్టుడైన బరోడా మహారాజా, ప్రతాప్‌సింగ్ గయక్వార్, ఆ నగకట్టుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనడానికి బ్రిటన్‌లోని స్కాట్లెండు యార్డ్, అమెరికాలోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఫ్రెంచి పోలీసు డిటెక్షన్ సెంటర్ సహాయాన్ని కోరినట్లు తెలుస్తున్నది ప్రస్తుతం పారిస్‌లో వున్న, బరోడా మహారాజా రెండవ భార్య సీతాదేవికి, ఈ నగకట్టుకు సంబంధం వున్నట్లు చెప్పబడుతున్నది.

అయితే ఈ నగలేవీ తన స్వాధీనంలో లేదని చెబుతున్న మహారాణిపై, బొంబాయి హైకోర్టులో విడాకులను కోరుతున్న దావాను దాఖలు చేసి, కోర్టు దావాలకు ఆమెను బరోడా మహారాజా లాగగలడని, కాదనడానికి వీలులేని విశ్వసనీయ వర్గాల ద్వారా "ఆంధ్రప్రభ" విలేకరికి తెలియవచ్చింది: ఇండియా ప్రభుత్వం శ్రద్ధ చూపడంవల్ల నగల విషయంలో ఈ తగాదా వచ్చిన నాటినుంచి విదేశాలలో నివసిస్తున్న సీతాదేవికి, పైన వివరించినట్లు బరోడా మహారాజా కోర్టులో దావా దాఖలు చేయడంతో, ఈ నగకట్టులో మహారాణిగా ఎలాంటి హక్కు లేకుండా పోతుందట కూడా.

ఈ వారంలో బొంబాయికి చేరినవార్తలను బట్టి సీతాదేవి కూడా విదేశాలలో స్వేచ్ఛగా జీవించడం లేదని, అంతర్జాతీయంగా పేరు పొందిన ఒక మోసగాని వలలో చిక్కుకొని వున్నదని, ఆమెవున్న పరిస్థితులను, అతడు తన స్వార్థానికి వినియోగించుకుంటున్నాడని తెలుస్తున్నది.

బరోడా మహారాజా న్యాయశాస్త్ర సలహాదారు ఈ నగకట్టు సందర్భంలోనే యూరపులో పర్యటనకు బయలుదేరివెళ్ళి, అనుకున్న దానికంటె రెండు నెలలు ముందుగానే తిరిగివచ్చారు. ఆయన పారిస్‌లో వుండగా, కలుసుకోనడానికి సీతాదేవి అనేక ప్రయత్నాలు చేసిందని, ఈ విషయమై ఇండియా ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసి, తగు నమ్మతిని పొందినప్పుడు మాత్రమే కలుసుకోనడానికి అంగీకరించగలనని శ్రీ షా పదేపదే చెప్పినప్పటికి, ఆమెమాత్రం ఇండియా ప్రభుత్వానికి లేఖ వ్రాయడమనేది జరగడం లేదని చెప్పబడుతున్నది కూడా. (మ. వి.)

అహమ్మదాబాద్, ఆగస్టు 30—అహమ్మదాబాదులోని 36 బట్టల మిల్లులకు 1954 లో మొత్తం 5,22 లక్షల 23 వేల రూపాయల లాభం వచ్చింది. ఇందులో 147 లక్షల 98 వేలు ఏజెంట్లకు కమీషన్ కింద ఇవ్వబడింది. 1,87,69,000 రూపాయలు తరుగుదల నిధికి జమ్మకట్టబడినవి.

పోతే 2,07,26,000 రూపాయలు నికరంగా లాభం వచ్చింది.

కార్మికులకు బోనస్ చెల్లించే విషయమై సేకరింపబడుతున్న లెక్కల నుంచి ఈ వివరాలు సేకరించబడినవి.



సాలజార్‌కు బహూకరించదగు పతక మేది?

ప్రధాని నెహ్రూ అంతర్జాతీయ న్యాయశాస్త్రానికి చేసిన సేవలను గుర్తించి, ఆయనకు కాన్కగా "ఇంటర్ నేషనల్ గ్రోషియస్ ఫౌండేషన్ వారు 'గ్రోషియస్ పతకం' బహూకరించారు"—జర్మనీనుంచి వార్త

గోవాకు కొందరు పాకిస్తానీల సహాయం

పాకిస్తానీ విలేకరి ఖండన

న్యూఢిల్లీ, ఆగస్టు 29 — ఇండియాలో పోర్చుగీసువారు ఇకముందు కూడా తిష్ట వేసుకొని వుండడానికి కొందరు పాకిస్తానీలు చేస్తున్న సహాయాన్ని ఒక పాకిస్తానీ ముస్లిం విలేకరి ఖండించాడు.

లాహోర్ నుంచి వెలువడే "పాకిస్తాన్ టైమ్స్" పత్రికలో ఆయన ఒక లేఖ వ్రాస్తూ ఇండియాతో పాకిస్తాన్‌కు ఎంతటి తీవ్రమైన అభిప్రాయభేదాలు వున్నప్పటికి ఆ అవమానపరచబడుతున్నది. ఇండియాయేకదా అన్న ఉద్దేశంతో పోర్చుగీసువారిని కళ్ళుమూసుకు బలపరచడం హేయమైనదని ఆయన వివరించాడు.

వైశాల్యవంతమైన ప్రాచ్య ఖండంలో పోర్చుగీసు భూభాగాలు వుండడం ప్రాచ్యఖండానికి కళంకమనీ దీనిని తొలగించడానికి ప్రతి పాకిస్తానీ కృషిచేసి తీరవలెనని వివరించాడు.

కాంగ్రెస్ ఎం. పి. లకు నెహ్రూ సలహా

న్యూఢిల్లీ, ఆగస్టు 29—సెప్టెంబర్ రెండవ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించే వరకు సత్యాగ్రహ యత్నం విరమించవలసిందని గోవాలో సత్యాగ్రహం చెయ్యదలచిన పార్లమెంటు కాంగ్రెస్ సభ్యులను భారత ప్రధాని పండిట్ నెహ్రూ కోరినట్లు తెలుస్తున్నది.

పండిట్‌జీ అస్సాంకు వెళ్ళే ముందు పార్లమెంటు సభ్యులు పండిట్ నెహ్రూను కలుసుకున్నారు ఆయన ఢిల్లీకి మరలి వచ్చిన పిమ్మట తిరిగి కలుసుకుంటారు.

డామన్‌లో ఇండియా పత్రికలకు గిరాకీ

వాపి, ఆగస్టు 29 —డామన్‌లో ఇండియా పత్రికలకు బ్లాక్ మార్కెట్ ధర చాలా హెచ్చుగా వున్నదని అక్కడినుంచి ఇండియాకు ఇటీవల వచ్చిన ఒక శరణార్థి తెలియజేశాడు.

ఇటీవలి పత్రికలకు 50 మొదలు 100 రెట్ల వరకు ధర పలుకుతున్నదని ఆయన వెల్లడించాడు.

ఒక పోర్చుగీసు అధికారి ఇండియా నుంచి పత్రికలను దొంగతనంగా తీసుకొని వెళ్ళడానికి ఏర్పాట్లు చేసి వున్నట్లు కూడా శరణార్థి బైటపెట్టాడు.

సత్యాగ్రహ దళంలో హైదరాబాద్ మహిళ

బెల్గాం, ఆగస్టు 29 —105 మంది వలంటీర్లు వుండగల ఒక దళం గోవాలో సత్యాగ్రహం చెయ్యడానికై త్వరలో బెల్గాంనుంచి బయలుదేరనున్నది. కాస్ట్రే సరిహద్దునుంచి గోవాలో ప్రవేశించదలచిన ఈ దళానికి గుజరాతి వణిక్ ప్రముఖుడు ప్రేమ్‌నాథ్ జైన్ నాయకత్వం వహిస్తాడు. ఇందులో హైదరాబాద్‌లోని హిందూమహాసభ వర్కర్ శ్రీమతి భగీరథిదేవి, పాట్నా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ తిలక్ ధారి ప్రభృతులు కలరు.

శ్రీ అనే సలహా

పూనా, ఆగస్టు 29 —బీహార్ మాజీ గవర్నర్ శ్రీ ఎమ్. ఎస్. అనే నేడిక్కడ ఒక బహిరంగసభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్, పండిట్ నెహ్రూ, ఇతర రాజకీయపక్షాలవారు ఏకపక్షమై గోవా సమస్య సత్వర పరిష్కారానికి సమర్థమైన మార్గం అన్వేషించవలెనని సూచించాడు.

తన 75 వ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేయబడిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నెహ్రూ, ఆయన అనుచరులు, ఇతర నాయకులు ... గోవా సమస్యను [illegible] ... ఆయితే ... పరిష్కారానికి ప్రణాళిక [illegible] కావాలనీ కూడా శ్రీ అనే అన్నారు.

యుద్ధంనుంచి శాంతికి ప్రపంచం పురోగతి

జెనీవా "శిఖరాగ్ర చర్చలు" చరిత్రగతిని మార్చగలవని శ్రీ కృష్ణమీనన్ ఉద్ఘాటన

మద్రాసు, ఆగస్టు 30 — ఇటీవల జెనీవాలో జరిగిన "శిఖరాగ్ర చర్చలు" 20 వ శతాబ్దంలో అతి ప్రధాన ఘట్టమని శ్రీ వి. కె. కృష్ణమీనన్ నేడిక్కడ పేర్కొన్నారు.

వివేకానంద కళాశాల విద్యార్థులసభలో ఆయన ప్రసంగిస్తూ అగ్రరాజ్య చతుష్టయం అధినాయకులు ఇదమిత్థమైన నిర్ణయాలకు రాకపోయినప్పటికీ వారి చర్చలు యుద్ధం నుంచి శాంతి మార్గానికి మళ్ళించడానికి దోహదమివ్వగలవని నొక్కి చెప్పారు.

"ప్రాచీన భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించుకొని ఎనిమిది సంవత్సరాలైనది. మన నాగరికత అయితే ప్రాచీనమైనదే కాని 1947 వరకు మనకు సర్వస్వతంత్ర ప్రభుత్వం ఏర్పడలేదు, మనమిప్పుడు ప్రాచీనులు గురించి గొప్పలు చెప్పుకొని ప్రయోజనంలేదు పూర్వపు ఘనత మనకు శక్తిప్రాపకం నివ్వాలి, వర్తమానంలో ఇప్పటి కిప్పుడు సాధించగలిగినది ఏమీవుండదు. అందుచేత భవిష్యత్తు గురించే గురుతర బాధ్యత వుంటుంది. స్వార్థచింత లేక, అకుంఠిత దీక్షతో, నిర్మాణాత్మకంగా ఇప్పుడు సాగించే కృషి భవిష్యత్తును ఆనందదాయకం చెయ్యగలదు భారత యువజన కోటి స్వాతంత్ర్యం వర మార్గాన్ని గ్రహించడం అవసరం.

"భారత జాతిని మరింత అభివృద్ధిపరచడానికి కృషి జరగాలి. పూర్వపు పద్ధతులు ఇప్పుడూ అమలుపరచుదామంటే కుదరదు వినూత్న విధానాలు అన్వేషించి అనుసరించాలి. ఆర్థిక, సాంఘిక రంగాలలో భారతజాతిని పునరుజ్జీవింపజేయడంకూడా నేడు అత్యావశ్యకం" అని శ్రీ కృష్ణమీనన్ నొక్కి చెప్పారు.

ఇండియా ప్రభుత్వపు వైదేశిక నీతి

విదేశాలతో భారతదేశం సంబంధాల గురించి శ్రీ కృష్ణమీనన్ ప్రస్తావించి యిలా అన్నారు.

"ఇండియా ప్రభుత్వపు విదేశాంగ విధానం గురించి భారతీయులు చాలాఆందోళన పడిన సహజమే.

"విదేశాలతో ఇండియా సంబంధాలు ప్రయోజనకరమైనవంటే ఆర్థిక, సాంఘిక రంగాలలో ఇండియా సాధించిన అభివృద్ధి, సాంఘిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక రంగాలలో భారతీయులకు గల స్వేచ్ఛ, ఇండియా అనుసరిత సంయమనం మున్నగునవి అందుకు కారణాలు.

అంతర్జాతీయ రంగంలో ఘర్షణలు వుండడానికి మూలకారణం ఒకరిపట్ల మరొకరికిగల భయ సందేహాలేనని నా విశ్వాసం. అనుమానాలవల్ల ఒక వర్గానికి మరొక వర్గానికి ద్వేషాలు ప్రబలినవి. వివాదం ఏర్పడిన రెండు దేశాలలో శక్తివంతమైనది ఎక్కువగా భీతి చెందడం ఆశ్చర్యం అయితే, ప్రస్తుతం "నీలి మేఘాలపై వెండికిరణం" కన్పించడం కొంత ఆశాజనకంగా వుంది.

"ఉద్రేకాలు దిగవలసిన అవసరం లేకపోయినప్పటికీ మితిమీరిన ఆశావాదంతో వుండడం కూడా వాంఛనీయం కాదు

"భారతదేశంలో వివిధరంగాలలో ఎందరో మహా ప్రతిభావంతులు అవతరించారు. అయితే, సమష్టిగా పనిచేయడంలో వారు యింకా నేర్చుకొనవలసినది వున్నది.

"యుద్ధాలు లేనిదేశంలో నివసిస్తున్నందుకు మనం చాలా సంతోషించాలి గత ఆగస్టులో [illegible] యుద్ధం విరమించబడి 25 సంవత్సరాల పిమ్మట ఆగస్టులో [illegible] ప్రపంచంలో ఎక్కడా యుద్ధంలేదు. [illegible]"

ఈ సందర్భంలో జెనీవా మహాసభ గురించి శ్రీ కృష్ణమీనన్ ప్రస్తావించి యిలా అన్నారు:

"జెనీవాలో అగ్రరాజ్య చతుష్టయం అధి

కొత్త సోషలిస్టుపార్టీ స్థాపన

త్వరలో మహాసభ జరపడానికి సన్నాహ సంఘం నియామకం

మద్రాసు, ఆగస్టు 29—నేడిక్కడ జరిగిన దక్షిణ ప్రాంత సోషలిస్టు మహాసభలో ప్రజా సోషలిస్టుపార్టీకి ఎదురుతిరిగిన వర్గాలు దానినుంచి విడిపోయి, సోషలిస్టు పార్టీలో అనుబంధసంఘాలుగా ఏర్పడాలని నిర్ణయించబడింది.

ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి విడిపోయిన వర్గాల, దేశంలోని ఇతర వర్గాల కార్యకలాపాన్ని సమన్వయ పరచి కొత్త సోషలిస్టు పార్టీని ప్రారంభించడానికి అఖిలభారత మహాసభను సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేయడానికి తోడ్పడడం కోసం ఒక సన్నాహ సంఘం నియమించబడింది.

ఈ సన్నాహ సంఘంలో శ్రీయుతులు ఎం. వి. సుబ్బారెడ్డి, వి. వి. జి. రాజు, సి. రాజారావు, కె. కణ్ణన్, ఎన్. గోపాలగౌడ, ఎస్. శివప్ప, బి. మహాదేవ్‌సింగ్, వై. ఎస్. రావ్, మనోహర్ జగాంకర్, విల్సన్, మదన్‌లాల్, టి. ఎస్. రామస్వామి, ఎస్. సి. సి. ఆంథోనిపిళ్ళై, ఎన్. సి. లోకనాథన్, శ్రీమతి అలిమేలు అమ్మాళ్ గార్లు సభ్యులు.

మహాసభకు అధ్యక్షత వహించిన శ్రీ పి. వి. జి. రాజుగారు తమ ప్రసంగంలో కొత్త పార్టీ కొత్తనియమావళి ఏర్పరచేవరకు పి. ఎస్. పి నియమావళినే అనుసరిస్తుందన్నారు.

డాక్టర్ లోహియా నేడు సాయంకాలం గోఖలే హాలులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, నూతన సోషలిస్టు పక్షం స్థాపించడానికి గల పరిస్థితులను వివరించారు కొత్త సోషలిస్టు పార్టీలో ఎవరైనా చేరవచ్చునని అన్నారు.

మద్యనిషేధచట్టం కింద కర్నూలులో ఐదుగురు అరెస్టు

కర్నూలు, ఆగస్టు 30— హైదరాబాద్ నుంచి 10 గ్యాలన్ల సారాను [illegible] గత శుక్రవారంనాడు కర్నూలు [illegible] అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

వరద దెబ్బ

(1 వ పేజీ తరువాయి)

బాధితులకు సహాయం చేయడానికి తగు చర్యలను తీసుకోవలసిందిగా మంత్రి శ్రీ చంద్రమౌళిగారు రెవిన్యూ అధికారులను ఆదేశించారు.

రెవిన్యూ మంత్రి శ్రీ చంద్రమౌళిగారు సెప్టెంబర్ 3 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో వరద దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శిస్తారు. ఆయన సెప్టెంబరు 2 వ తేదీన కర్నూలును విడచి బయలుదేరి సెప్టెంబరు 3 వ తేదీకి తాడేపల్లిగూడెం చేరుకుంటారు. జిల్లా కలెక్టర్‌తోను, ఇతర రెవిన్యూ అధికారులతోను కలిసి ఆయన ఆ రోజంతా వరదలకు లోనైన ప్రాంతాలలో పర్యటిస్తారు.

గోదావరి కాల్వలకు ఎక్కడా గండి పడలేదని ఇక్కడికి రిపోర్టులు వచ్చినట్లు అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. కొన్ని చెరువులకు దెబ్బతగిలితే తగిలివుండవచ్చునని కూడా ఆయన అన్నారు.

పెక్కుచోట్ల రోడ్లకు గండ్లు

మద్రాసు, ఆగస్టు 29 -దక్షిణ భారత ఆటోమొబైల్ అసోసియేషన్ కార్యదర్శి ఇలా వ్రాస్తున్నారు :—

"మద్రాసు-కలకత్తా ట్రంకురోడ్డును 237-4 మైలు దగ్గర, 338-1 మైలు దగ్గర నెల్లెజర్లకు ఉత్తరంగా (పశ్చిమగోదావరి జిల్లాలో) గండ్లు పడినవి.

"కర్నూలు జిల్లాలో దొనకొండ-పత్తికొండ రోడ్డుకు 11-1 మైలువద్ద గండిపడింది.

"ఇబ్రహీంపట్నంవద్ద బెజవాడ-నూజివీడు పేట రోడ్డుకు 40-6 మైలువద్ద వంతెనకు రెండు వైపుల గండ్లు పడినవి. నీరు వంతెనమీద పొర్లి ప్రవహిస్తున్నది.

కృష్ణా జిల్లాలో తిరువూరు జూజిలర్ రోడ్డు వద్ద 5-8 మైలువద్ద గండి పడింది.

"వర్షాలు యింతటితో నిలిచిపోతే మూడు రోజులలో ఈ రోడ్లు మరమ్మత్తు చెయ్యబడగలవని భావించబడుతున్నది.

"వరదలు ఉధృతంగా వుండడంవల్ల విజయవాడవద్ద కృష్ణలో పడవ ప్రయాణాలు తాత్కాలికంగా నిలిపివెయ్యబడినవి "

రాజమండ్రివద్ద నదిమట్టం పెరుగుదల

మరి రెండంగుళాలు

రాజమండ్రి, ఆగస్టు 30—రాజమహేంద్రవరం వంతెనవద్ద గోదావరినీటి మట్టం మరి రెండంగుళాలు పెరిగింది. నేడు నీటిమట్టం 60 అడుగుల 2 అంగుళాలు.

స్థానిక వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎ. బి. నాగేశ్వరరావుగారు నిన్న గోదావరి నదిగట్టును పరిశీలించారు. గట్టు గట్టిగానే వున్నదని, ఆందోళన పడవలసిన అవసరం ఎంతమాత్రం లేదని ఆయన చెప్పారు.

జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు సూపరింటెండెంటు రాజమహేంద్రవరంలోను, ధవళేశ్వరంలోను ముందు జాగ్రత్తకు చర్యలు తీసుకుంటున్నారు.

నిన్న సాయంకాలం యిక్కడికి వచ్చిన వార్తలనుబట్టి భద్రాచలానికి ఎగువ దుమ్ముగూడెంవద్ద నది నీటిమట్టం రెండంగుళాలు తగ్గిందని తెలుస్తున్నది.

భద్రాచలంవద్ద 20 గ్రామాల ఖాళీ

నీటిమట్టం తగ్గుతున్నప్పటికీ ప్రజల ఆందోళన

భద్రాచలం, ఆగస్టు 29 —ఇక్కడ గోదావరి నది నీటిమట్టం 46.9 అడుగుల వరకు పెరిగింది.

నిన్న సాయంకాలంనుంచి వరద ఉధృతం తగ్గుముఖం పట్టింది నేటి మధ్యాహ్నం వరకు ఆరు అంగుళాలు తగ్గింది.

ఇక్కడి ప్రముఖ వ్యాపార కేంద్రమైన దక్షిణ దిగువ విన్న పాయ ఖాళీ చెయ్యబడింది.

1953 వ సంవత్సరంలో వరద ఆగ్రహం [illegible] అపార నష్టం కలుగజేసింది. అదేవిధంగా జరుగుతుందేమో యిక్కడివారు భయపడుతున్నారు

1953 వ సంవత్సరంలో వరదలవల్ల దెబ్బతిన్నవారు మరింత ఆందోళన చెందుతున్నారు.

పాపుగు గ్రామంనుంచి వస్తున్న వార్తలనుబట్టి దాదాపు ఏడు గ్రామాలచుట్టూ వాగులనుంచి, గోదావరినదినుంచి వచ్చిన నీరు చేరింది సుమారు 20 గ్రామాలు పూర్తిగా ఖాళీచెయ్యబడినవి ఆ గ్రామాలవారు కొందరు మెరక ప్రాంతాలకు, మరికొందరు కొండమీదికి వెళ్ళారు.

ముందు జాగ్రత్తకు రెవిన్యూ, పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

హరిజన వాడలకు వరద ప్రమాదం

నిడదవోలు, ఆగస్టు 29—గత మూడు రోజులలో కురిసిన వర్షాలవల్ల ఈ ప్రాంతంలోని ఎర్రకాలవ పొంగి పొలాలను, గ్రామాలను సర్వనాశనం చేసింది.

అనేక హరిజన పేటలు వరదలలో తేలియాడుతున్నవి.

నేటి వుదయం వచ్చిన వార్తలనుబట్టి, ఈవేళ ఒక అడుగున్నర తీసినట్లు తెలుస్తున్నది. పూర్తిగా నీరు తీయడానికి ఇంకా వారంరోజులు పట్టవచ్చునట. అప్పుడుగాని నష్టం అంచనా సరిగా వేయడం వీలుకాదు.

బుడమేటికి వరదలు

కేసరపల్లి వంతెన మునిగిపోగా రాకపోకల బంద్

గన్నవరం, ఆగస్టు 29—బుడమేటికి వరదలు వచ్చినందున విజయవాడ—ఏలూరు రోడ్డుపై కేసరపల్లి సమీపంలో గల వంతెన మునిగి గతరాత్రినుంచి ఈ రోడ్డుపై రాకపోకలు ఆగిపోయినవి. వంతెనకు చుట్టుపట్ల గల పొలాలన్నీ మునిగిపోయినవి. వరద తగ్గేవరకు విజయవాడ—ఏలూరుల మధ్య, విజయవాడ-నూజివీడులమధ్య ఈ రోడ్డుపై రాకపోకలు, వ్యాపారం జరగవన్నమాట

పెక్కేళ్ళుగా ప్రతి సంవత్సరం ఏర్పడుతూ, ఈ ప్రాంతంలో అనేకవిధాల నష్టం కలిగిస్తున్న ఈ వరద బెడదను ఇప్పటికైనా ఆంధ్రప్రభుత్వం బుడమేటి ముంపు నివారణ స్కీమును అమలుపరచడంద్వారా పెద్దగా నివారించాలని శ్రీ తుర్లపాటి వెంకటకృష్ణారావు (అధ్యక్షుడు, గ్రామసంఘం) గారు కోరుతున్నారు

ఎమ్మిగనూర 500 ఇళ్లు నష్టం

ఆదవాని, ఆగస్టు 28—ఆదవాని తాలూకాలో అధిక వర్షాల [illegible] ప్రజలు బాధ [illegible]

ఎమ్మిగనూరులో 500 ఇండ్లు దెబ్బతిన్నట్లు అధికారరీత్యా తెలియవచ్చినది. ప్రభుత్వం కార్లు బీదలకు సహాయపడవలసిన అవసరం గురించి ఉన్నతాధికారులకు వ్రాసినట్లు తెలుస్తున్నది.

న్యూఢిల్లీ, ఆగస్టు 30 — ప్రెస్ కమిషన్ నివేదికపై లోక్‌సభలో చర్చపై ఆగస్టు 26 తేదీని వ్యాఖ్యానించిన రోజుకి "ప్రతాప్" అనే ఉర్దూ పత్రిక ఎడిటర్ ఆ మరునాటి పత్రికలో ప్రచురించిన క్షమాపణను లోక్‌సభ నేడు ఆమోదించింది.

(6 వ పేజీ తరువాయి)

ద్యుడు నా శ్రీ దేవీప్రసాద్ రాయ్ చౌధురీగారి శిష్యరికంలో [illegible] ఆయన తైలచిత్ర, శిల్పాలు గురువుగారి రచనలకు ప్రతిరూపాలుగా వుండివి

"శ్రీ రామగోపాల్‌గారు ఇతర కళాకారుల లాగ వింత వింత దోషాలు తొక్కి దిగ్భ్రాంతి కలిగించేవారు కాదు కాని తన సమకాలిక యువ కళాకారులకన్నా ప్రాచీన కళా సంప్రదాయాలకు బద్ధులయి వుండేవారు. ఇంతమాత్రాన ఈయనలో కళా నైపుణ్యం అభివృద్ధి చెందలేదని గాని, వివిధ సాధనలకు ఈయన పూనుకోలేదని గాని, దేశవిదేశాల ఆధునిక పద్ధతుల ప్రభావం ఆయనపై లేదనిగాని కాదు. ఈయన ప్రాచీన కళా సంప్రదాయానుసారి కావడం మాత్రమే కాక నిత్యజీవితానికి సన్నిహితంగాను వున్నవారు—అంటే వివిధ ఉపకరణాలతో సాధన చేయడంలోను, వివిధ రేఖలను చిత్రించడంలోను సమర్థుడనడానికి—ఈ చిత్ర సముదాయమే తార్కాణ రచనల కరణాలలో గాని, వర్ణనీయ విషయంలో గాని ఒక్కదానికే అంటిపెట్టుకొనే పరిమితి ఈయనకు లేదు, ఈయన నూనెరంగుల వాడకంలో నిపుణుడు, నీటిరంగులలోను అంతటివాడే, టెంపరా (రంగులలో తెల్లరంగు కలిపే పద్ధతి) లోను సముచిత కొన్ని నూనెరంగు చిత్రాలలో అత్యధునాతన పద్ధతిని కూడా అవలంబించాడు. ఈయన తన్ను తాను వ్యక్తపరచుకొనే సాధనలో వున్నారు. ఈ సాధన సఫలంకావాలని నాఅభికాంక్ష."

తర్వాత ప్రిన్సిపాల్ శ్రీ దేవీప్రసాద్ రాయ్ చౌధురీగారు ప్రసంగిస్తూ, శ్రీ రామగోపాల్ కళారంగంలో ఉత్తమ సాధకుడని, కాని ఏపద్ధతిలోనైతే ఆ పద్ధతిలో సాధనచేసేవారు క్రమశిక్షణను అతిక్రమించి, వెర్రిమొర్రిగా తెంచుకొనిపోయేవారు కాదని అన్నారు ఈయన రచనలలో ప్రతిమానవుడ్ని కదలించే మనోవికారాలు కనిపిస్తాయని, వాటిని ఆయన నిరాడంబరంగా, సూటిగా వ్యక్తపరుస్తారని అన్నారు

శ్రీ రామగోపాల్ ప్రారంభంలో శ్రీ రాజమన్నార్‌గారికి, తక్కిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. శ్రీ రాజమన్నార్‌గారికి శ్రీ రాయ్ చౌధురీగారికి ధన్యవాదాలర్పించారు.

ఈ చిత్రకళా ప్రదర్శనం సెప్టెంబర్ 4 వ తేదీ వరకు ఉదయం 10-0 గంటలు మొదలు సాయంకాలం 7-0 గంటల వరకు తెరచి వుంటుంది.

ఆఫ్రికాలోని నల్లవారు అనాగరికులట

ప్రభా విధానాలపై హార్లావే అక్రమ ఆరోపణలు

శాన్‌ఫ్రాన్సిస్కో, ఆగస్టు 27—"ప్రపంచంలో తెల్ల జాతి విదక్షణకు గురికాబడి వున్న ఎక్కువ జనాభా ఇండియాలో వున్నది. అక్కడ ఐదు కోట్ల అస్పృశ్యులపై నేనూ పెత్తనం సాగిస్తున్నారు" అని దక్షిణాఫ్రికా రాయబారి డాక్టర్ జాన్ హార్లావే నేడిక్కడ దక్షిణాఫ్రికా ప్రభుత్వ విధానాలను బలపరిచిన సందర్భంలో ఆరోపించాడు.

వివిధ వర్గాలకు పరిపాలనాధికారం అప్పగించవలెననే సూత్రం దక్షిణాఫ్రికాకు వర్తింపచేస్తే దక్షిణాఫ్రికాను కమ్యూనిస్టులకు అర్పించినట్లే కాగలదన్నాడు.

ఇంకా యిలా అన్నాడు:

"దక్షిణాఫ్రికాలోని నల్లవారు అనాగరికులు ఇప్పుడే క్రైస్తవ నాగరికత అవలంబించే దశలో వున్నారు. వారు తిరిగి పూర్వ ప్రాకృత విధానాలకు పోకుండా గట్టి చర్యలు తీసుకొనడం అవసరం.

"శ్వేతజాతీయులు శ్వేతేతరులకు నాగరికత నేర్పాలి. లేకపోయినట్లయితే వారు పూర్వ దురాచారాలకు తిరిగి పోగలరు."

నల్లవారి సాంఘికాభివృద్ధికి శ్వేత జాతీయులు జరిపిన కృషిని వివరిస్తూ ఆయన ఇలాఅన్నాడు:

"దక్షిణాఫ్రికాలో నల్లవారిలో నూటికి 27 6 మంది ఇప్పుడు అక్షరాస్యులు చాలాకాలంగా నాగరిక దేశమై వున్న ఇండియాలో 100 కి 16.6 మంది మాత్రమే అక్షరాస్యులు.

"దక్షిణాఫ్రికాలో విదక్షణ చూపకుండా వివిధ జాతుల సమస్యలను పరిష్కరించ యత్నించే ప్రభుత్వంలో అవివేకులో. దుర్మార్గులో వుండ గలరు. బహుశా రెండవ తరగతి వారికే అట్టి ప్రభుత్వంలో స్థానముంటుంది."

బ్యాంగ్‌కాక్, ఆగస్టు 27—ఆగ్నేయ ఆసియా రక్షణసంధికి చెందిన రాజ్యాల ప్రతినిధులు నాలుగురోజులు ఇక్కడ జరుపుతున్న సమావేశం నేడు పూర్తి అయింది ఈ సమావేశంలో ఈ రాజ్యాల సైనిక సలహాదారులు సమర్పించిన నివేదిక ఆమోదించబడినట్లు ప్రకటించబడింది.

ఈజిప్టు ప్రభుత్వంనుంచి మేజర్ సలీం 'అదృశ్యం'

సూడాన్ విషయంలో ఆయన అనుసరించిన విధాన వైఫల్యమే ఇందుకు కారణమట

కయిరో, ఆగస్టు 29— ఈజిప్షియన్ ప్రభుత్వంలో జాతీయ శ్రేయోభివృద్ధి శాఖా మంత్రిగా వున్న మేజర్ సలీమ్‌కు నేడు గడువు లేకుండా "సెలవు" మంజూరు చెయ్యబడ్డదని. ఆయన బాధ్యతలను ప్రధాని కర్నల్ నాజర్ వహించారని నేటి రాత్రి యిక్కడ అధికారపూర్వకంగా ప్రకటించబడింది.

మేజర్ సలీం మంత్రివర్గం బాధ్యతలను ప్రధాని కర్నల్ నాజర్ తీసుకున్నప్పటికీ, తాత్కాలికంగా జాతీయ శ్రేయోభివృద్ధిమంత్రి కాగా, ఆయనికి చెందిన సమాచారశాఖ డైరెక్టర్ కర్నల్ హతం ఆ విధులను నిర్వహిస్తారు.

సలీం 'గడువులేని సెలవు'పై అధికారపూర్వకంగా ప్రకటన వెలువడదని కొందరన్నారు

మంత్రివర్గంనుంచి మేజర్ సలీం "అదృశ్యం" కావడానికి కారణం సూడాన్ పట్ల ఆయన అనుసరించిన విధానం విఫలం కావడమేనని అనుకొంటున్నారు.

సరిగా ఏడాదికిపూర్వం ఇరాక్ ప్రధానితో జరిపిన సంభాషణలపై ఉపప్రధాని తన సోదరుడు గమల్ సలీమ్‌తో ఏర్పడ్డ వివాదం ఫలితంగా మేజర్ సలీం తన పదవికి రాజీనామా యిచ్చినపుడు దానిని ఉపసంహరించుకోవలసినదిగా [illegible] చెప్పబడింది.

క్రిందటి సెప్టెంబర్ నెలలో ఆయనకు 'సెలవు' మంజూరుచెయ్యబడ్డట్లు ప్రకటించబడింది. అయితే ఆయన తన సెలవును రద్దుచేసుకొని, మరునాడే తన కార్యాలయానికి హాజరైనాడు.

అక్టోబర్‌లో మేజర్ సలీమ్ తిరిగి ఖార్టూమ్‌కు వెళ్ళి సూడాన్ ప్రధాని అజహరీతో సూడాన్ భావిపై సంభాషించాడు. ఈ సమావేశానికి సూడాన్‌లోని ఉమ్మాపార్టీ ఆక్షేపణ తెలిపింది.

కొరియాలో తనిఖీ సంఘాల తగ్గింపు

యుద్ధ విరమణ సంఘం నిర్ణయం ఫలితంగా

పాన్‌మున్‌జాన్, ఆగస్టు 29—మిత్రరాజ్యసమితి, ఉత్తర, దక్షిణ కొరియన్ ప్రతినిధులతో కూడిన యుద్ధవిరమణ సంఘం సమావేశంలో సమితి ప్రతినిధివర్గ నాయకుడు మేజర్ జనరల్ హార్లాన్ పార్క్స్ (అమెరికా) నేడు ప్రసంగిస్తూ, తమ తటస్థరాజ్యాల పర్యవేక్షక సంఘం రద్దు చెయ్యబడాలనే తమ పట్టును తాను విశ్వసిస్తున్నానని అన్నాడు.

ఇది సమితి అభిప్రాయంకాక, సమితి సైనిక ప్రధాన కార్యాలయం అభిప్రాయం మాత్రమేనని ఆ తర్వాత ఆయన అన్నాడు

కొరియాలో యుద్ధవిరమణ పర్యవేక్షణకు నియమింపబడిన తనిఖీ సంఘాలలోని సభ్యుల సంఖ్య తగ్గించబడాలని గత మేనెలలో చెయ్యబడిన ప్రతిపాదనను యుద్ధవిరమణ సంఘం ఆమోదించింది.

పర్యవేక్షక సంఘంలోని కమ్యూనిస్టు సభ్యులు గూఢచారి చర్యలు జరుపుతున్నారనే ఆరోపణపై, వారిని పంపి వేయాలని దక్షిణ కొరియా వాదిస్తున్నది.

కమ్యూనిస్టులు అభ్యంతరాలు కల్పిస్తున్నారనే ఆరోపణకు, తటస్థ రాజ్యాల పర్యవేక్షక సంఘాన్ని రద్దు చెయ్యడం ఒక్కటే మార్గమని జనరల్ పార్క్స్ అన్నాడు.

తనిఖీసంఘం తగ్గింపునకు సమావేశం అంగీకరించింది తత్ఫలితంగా ఉత్తరకొరియాలోను, దక్షిణ కొరియాలోను ఇప్పుడున్నట్టి అయిదేసి తనిఖీ సంఘాలకు బదులు మూడేసి సంఘాలే వుంటాయి. అవి దక్షిణ కొరియాలోని పూసాన్, ఇన్‌చాన్, కున్‌సాన్‌లలోను, ఉత్తర కొరియాలోని సినాన్జు, మన్‌పోజిన్, సినుయ్‌జీలలో వుంటాయి. తనిఖీ సంఘాలలోని సభ్యుల సంఖ్య కూడా తగ్గించబడగలదట.

సైప్రస్ భావిపై లండన్‌లో చర్చలు

ఆరంభంలోనే ప్రతిష్టంభన

లండన్, ఆగస్టు 29— మధ్యధరా సముద్రంలోని బ్రిటిష్‌వారి కాలనీ సైప్రస్ భావిపై నేడిక్కడ లాంకెస్టర్ హౌస్‌లో బ్రిటిష్, గ్రీక్, టర్కిష్ రాజనీతిజ్ఞుల మధ్య చర్చలు ప్రారంభమైనవి.

సైప్రస్‌దీవి జనాభాలో అత్యధికులు గ్రీకులు. వీరు సైప్రస్ గ్రీసులో విలీనం కావాలని కోరుతున్నారు

ఇటీవల సైప్రస్‌లో బ్రిటిష్ వ్యతిరేక ప్రదర్శనాలు పెద్దపెట్టున జరిగినవి. అటుపిమ్మట బ్రిటన్ ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసింది దాదాపు పక్షం రోజులపాటు ఈ సమావేశం జరుగవచ్చునని తెలుస్తున్నది.

క్రింది విదేశాంగమంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు:

మిస్టర్ మాక్మిలన్ (బ్రిటన్), మిస్టర్ స్టెఫానోపౌలస్ (గ్రీసు), మిస్టర్ జోర్లూ (టర్కీ.)

చర్చల ప్రారంభంలోనే ప్రతిష్టంభన ఏర్పడినట్లు రాజకీయవర్గాల ద్వారా తెలుస్తున్నది.

సైప్రస్‌లోని గ్రీకువారు కోరుతున్న స్వయం నిర్ణయాధికారాన్ని గ్రీసు బలపరుస్తున్నది ఇందువల్ల క్రమేణా సైప్రస్‌పై పరిపాలనాధికారం గ్రీసుకు లభించగలదు.

1923 లో సైప్రస్‌ను బ్రిటన్ వశంచేసిన టర్కీ సైప్రస్‌లోని టర్కిష్‌వారి తరఫున వాదిస్తూ గ్రీసు వాదాన్ని మొదటనే త్రోసిపుచ్చింది సైప్రస్ జనాభా దాదాపు 5,00,000 వీరిలో లక్షమంది టర్కిష్ వారు.

మొత్తం అల్జీరియాలో అత్యవసర పరిస్థితి

పారిస్, ఆగస్టు 30—దౌర్జన్యాలతో కల్లోలితమైవున్న అల్జీరియా అంతటికీ నేడు అత్యవసర పరిస్థితి విస్తరించబడింది.

అల్జీరియాలో అత్యవసర పరిస్థితి ఇంతవరకు కాన్‌స్టాంటైన్, అల్జీయర్స్ రాష్ట్రాలలో మాత్రమే ప్రకటించబడివుంది.

ప్రభుత్వం గజెట్‌లో నేడు ప్రకటించబడిన వుత్తరువు ఫలితంగా ఈ పరిస్థితి యిప్పుడు దేశం అంతటికీ విస్తరించబడుతుంది.

సెప్టెంబర్ 12 లోగా మొరాకోలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు

ప్రధాని ఫారె పథకానికి మంత్రివర్గం సమ్మతి

పారిస్, ఆగస్టు 29— మొరాకోలో కల్లోలం తొలగించి, కొత్త ప్రభుత్వ స్థాపనకు ఫ్రెంచి ప్రధాని మున్స్యూర్ ఫారె తలపెట్టిన పథకాన్ని ఫ్రెంచి మంత్రివర్గం నేడు ఆమోదించినట్లు కనపిస్తున్నది.

కొత్త ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 12 వ తేదీలోగా ఏర్పాటు చెయ్యడానికి ఫ్రెంచి ప్రభుత్వం సర్వవిధాల యత్నించగలదని ఉత్తరాఫ్రికా వ్యవహారాల మంత్రి మున్స్యూర్ పియురీ జూలై నేడు అన్నాడు.

ప్రధాని ఫారె ప్రతిపాదలను ఫ్రెంచిమంత్రివర్గం ఆమోదించినప్పటికీ అవి బయటకు పొక్కి తిరిగి కల్లోలం రేగకుండా వారించడానికి మౌనముద్ర ధరించి వున్నది.

మధ్యన కొన్ని గంటల నిద్రతో మొత్తం 13 గంటలసేపు మంత్రులు చర్చజరిపి, మొరాకో సమస్యా పరిష్కారం సందర్భంగా యింకా తీరవలసివున్న చిక్కుల విషయంలో తీసుకోదగు చర్యలను 'ఏకగ్రీవంగా' ఆమోదిస్తూ నేటి ఉదయానికి తమ చర్చలను ముగించారు.

ఉత్తరాఫ్రికా వ్యవహారాల మంత్రి మున్స్యూర్ పియురీ జూలై పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, కొత్త మొరాకన్ ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 12 వ తేదీలోగా ఏర్పాటు చెయ్యడానికి సర్వవిధాల యత్నించాలనే మంత్రివర్గం నిర్ణయించుకొన్నదని అన్నాడు

"ఇప్పటికీ మార్గంలో వున్న చిక్కులు తొలగించబడగలవు" అని ఆయన అన్నాడు

ఫ్రెంచి రెసిడెంట్-జనరల్ గ్రాండ్వల్ రాజీనామాపై ఒక నిర్ణయం చెయ్యబడ్డదని, ఆయన స్థానే నియమించబడగలవారు తమ పేర్లు ప్రకటించబడకముందే అక్కడకు వెళ్ళి పుచ్చుకోవడం శ్రేయస్కరం కాగలదని మున్స్యూర్ జూలై అన్నాడు

ఆదివారంనాటికి తిరిగి వస్తానని రాబాట్‌లో చెప్పి పారిస్‌కు వచ్చిన మున్స్యూర్ గ్రాండ్వల్ నేటికీ పారిస్‌లోనే వున్నాడు. ఆయన పారిస్ నుంచి తిరిగి వెళ్ళకపోవచ్చునని కొందరు పరిశీలకులు అన్నారు.

మొరాకోలో కొత్త ప్రభుత్వ స్థాపనకు తీసుకోబడగల చర్యలు నేటి మంత్రివర్గ సమావేశానికి పిమ్మట జరిగిన ప్రకటనలో సూచించబడలేదు

మున్స్యూర్ గ్రాండ్వల్ స్థానే టునీసియాలోని ఫ్రెంచి ప్రతినిధి జనరల్ పియురీ బిలాటోర్టు మౌలిన్ నియమించబడవచ్చునని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఎవరిని నియమించేదీ వచ్చే 48 గంటలలోను ప్రకటించబడవచ్చు.

మున్స్యూర్ జూలై పేరు కూడా ఈ పదవికి సూచించబడుతూ వుంది.

మున్స్యూర్ గ్రాండ్వల్ రాజీనామా ఆమోదించబడిన దినే రేగగు కల్లోలం, ఫ్రెంచి ప్రభుత్వం తక్షణమే సుల్తాన్ బెన్ అరాఫాను తప్పించనున్నారు. రీజెన్సీ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి, పదచ్యుతుడు కావించబడిన పూర్వపు సుల్తాన్‌ను ఫ్రాన్సుకు రప్పించడంవల్ల వారించబడవచ్చునని అనుకొంటున్నారు.

ఇదేసమయంలో రాబాట్‌లోని అమెరికన్ వైమానికదళాధిపతి మొరాకోలో వున్న 20 000 మంది అమెరికనులను వుద్దేశించి ఒక ప్రకటనచేస్తూ ప్రభుత్వంలో జరగనున్న కొత్త మార్పుల దృష్ట్యా ఏవైనా ప్రదర్శనలు జరగవచ్చును కనక ఫ్రెంచి, మొరాకన్ ప్రజలు మసలే బహిరంగ స్థలాలకు పోవలదని హెచ్చరించాడు.

అమెరికనుల పట్ల మొరాకన్ ప్రజలకు వ్యతిరేకభావం లేనందున భయపడవలసిన పని లేదని కూడా ఆయన అన్నాడు.

గాజాలో విపత్కర పరిస్థితి

భద్రతా సంఘానికి ఇజ్రాయల్ లేఖ

న్యూయార్క్, ఆగస్టు 29— ఈజిప్టు-గాజా సరిహద్దు ప్రాంతంలో విశేషంగా దిగజారిపోయిన పరిస్థితిని గమనించవలసిందని కోరుతూ ఇజ్రాయల్ నేడు భద్రతాసంఘం అధ్యక్షునకు ఒక లేఖ వ్రాసింది

తమ పౌరుల ఆస్తిపాస్తుల రక్షణకు ఇజ్రాయిల్ ప్రభుత్వం అవసరమైన చర్యలన్నిటిని గైకొనగలదని ఇజ్రాయిల్ ఆ లేఖలో పేర్కొన్నది

గాజా ప్రాంతంలో యుద్ధవిరమణ రేఖకు పొడుగున ఉభయపక్షాల సేనలమధ్య పోరాటాలు జరిగినవని ఒక ఇజ్రాయిలీ సైనిక ప్రతినిధి నేడు అన్నాడు.

ఇజ్రాయిలీ బలాలకు నష్టం కలగలేదని కూడా ఆ ప్రతినిధి అన్నాడు

వారం రోజులనుంచి చెదరుగా సంఘటనలు రేగుతున్న, [illegible] నేడు [illegible]

1960-61 లో ఇండియాలో వెయ్యికోట్ల గజాల వస్త్రోత్పత్తి

ద్వితీయ ప్రణాళిక లక్ష్యం కానగునని మిల్లు యజమానుల సంఘాల సూచన

బొంబాయి, ఆగస్టు 29— ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ముగిసేనాటికి ఇండియాలో సాలీనా జరిగే వస్త్రోత్పత్తిని 1000 కోట్ల గజాలకు పెంచడం లక్ష్యంగా వుండాలని కోరుతూ బొంబాయి, అహమ్మదాబాద్ మిలు యజమానుల సంఘాల తరఫున ప్లానింగ్ కమిషన్‌కు సంయుక్తంగా ఒక వినతిపత్రం సమర్పించబడింది.

అందులో 40 కోట్ల జనాభాకు తలసరి 22 గజాలచొప్పున 900 కోట్ల గజాల గుడ్డ దేశావసరాలకు వినియోగింపబడగలదని, ఎగుమతికి 100 కోట్ల గజాల గుడ్డ మిగులగలదని ప్రకటించబడింది. ఆ విజ్ఞాపన పత్రంలో యింకా దిగువ వివరాలు కలవు.

ఆ మొత్తంలో మిల్లుల వాటా 7,80 కోట్ల గజాలు. చేనేత మగ్గాల వాటా 200 కోట్ల గజాలు పవర్ మగ్గాల కోటా 20 కోట్ల గజాలు

ఇండియాలోని టెక్స్‌టైల్ పరిశ్రమలో ఆ రెండు సంఘాలకు మొత్తం 208,000 మగ్గాలలోను నూటికి 76 వంతుల మగ్గాలు, మొత్తం 1 కోటి 19 లక్షల కదుళ్ళలో నూటికి 66 వంతుల కదుళ్ళు కలవు.

టెక్స్‌టైల్ పరిశ్రమలో 36 లక్షల కదుళ్ళను, 90,000 మగ్గాలను అదనంగా ఏర్పాటు చేసిన పక్షంలో ఆ లక్ష్యం సాధించబడగలదు. అప్పుడు కదుళ్ళ సంఖ్య 155 కోట్లకు, మగ్గాల సంఖ్య 2 98 000 కు పెరుగగలవు టెక్స్‌టైల్ పరిశ్రమ పునరుద్ధరణకు 100 కోట్లు, కొత్త పరికరాలకు 133 కోట్లు అవసరం ఈ పరిశ్రమకు మొత్తం 69 మొదలు 70 లక్షల బేళ్ళ పత్తి అవసరం కాగలదు.

ప్రస్తుతం వస్త్ర పరిశ్రమలో చెల్లింపబడిన మూలధనం మొత్తం 110 కోట్లు సాలీనా జరిగే వాణిజ్యం మొత్తం 350 మొదలు 400 కోట్ల రూపాయల వరకు కలదు వ్యవసాయం తర్వాత ప్రజలకు గల జీవనాధారాలలో వస్త్ర పరిశ్రమ అతి ముఖ్యమైనటిది. 450 కి పైగా గల మిల్లులలో 750,000 మంది కార్మికులు పని చేస్తున్నారు.

మొదటి మూడేళ్ళలోనే తొలి ప్రణాళిక లక్ష్య సాధన

తొలి పంచవర్ష ప్రణాళిక క్రింద ఉత్పత్తి 477 8 కోట్ల గజాలకు పెంచడం లక్ష్యంగా నిర్ణయించబడింది. ఈ లక్ష్యం మొదటి మూడేళ్ళలోనే సాధించబడింది. దేశావసరమైన గుడ్డను ఉత్పత్తి చేయడంలో టెక్స్‌టైల్ పరిశ్రమ అత్యంత ప్రధానమైన పాత్రను నిర్వహిస్తున్నది.

చేనేత మగ్గాలలోను, పవర్ మగ్గాలలోను ఉత్పత్తి అయిన గుడ్డ కూడా మిల్లులు సప్లయి చేసిన నూలును వినియోగించడం ద్వారానే తయారు చేయబడింది.

1955-56 వ సంవత్సరం నాటికి తలసరి గుడ్డ వినియోగం 15 గజాలు వుండగలదని ప్లానింగ్ కమిషన్‌వారు భావించారు 1961 వ సంవత్సరం నాటికి తలసరి గుడ్డ వినియోగం 18 గజాలవరకు పెరగగలదంటే ఎక్కువ కాబోదని కమిటీవారు పేర్కొన్నారు. అందుచేత 8,20 కోట్ల గజాల గుడ్డను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా వుండాలని ఆ కమిటీవారు సూచించారు. అందులో దేశావసరాలకు 720 కోట్ల గజాల గుడ్డ అవసరం కాగలదని- 100 కోట్ల గజాలు ఎగుమతికి మిగులగలదని ఆ కమిటీవారు నివేదించారు.

ఇండియాలో 1960-61 వ సంవత్సరం నాటికి తలసరిగుడ్డ వినియోగం కనీసం 22 గజాలకు పెరగగలదని మా అభిప్రాయం ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమయ్యే నాటికి జాతీయాదాయం మొత్తం 11 236 కోట్లరూపాయలు వుండగలదు అది ప్రణాళిక ముగిసేనాటికి 14 000 కోట్ల రూపాయలకు పెరుగగలదు. 1960-61వ సంవత్సరంనాటికి ఇండియా జనాభా 40 కోట్లు కాగలదు అప్పుడు తలసరి ఆదాయం మొత్తం 350 రూపాయలు కాగలదు. తలసరి ఆదాయం మొత్తంలో 38.5 రూపాయలు పెటుబడి ఖర్చుకింద పోగలదు మిగతా 311.5 రూపాయల మొత్తం నిత్యజీవితావసర వస్తువులపై వినియోగింపబడగలదు.

1953 54 వ సంవత్సరంలో నిత్యజీవితావసర వస్తువులపై తలసరి ఖర్చు మొత్తం 264 రూపాయలు, ఆ మొత్తం 1960-61 వ సంవత్సరం నాటికి కనీసం 311.5 రూపాయలకో 312 రూపాయలకో పెరగగలదు అంటే ఆ మొత్తం 48 రూపాయలవరకు పెరుగగలదన్న మాట.

ఈ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి గుడ్డపై ఎంత సొమ్మును ఖర్చుచేసాడో విచారిద్దాము గజం గుడ్డ ఖరీదు సగటున 1 రూపాయ వుందను కుందాము. దాని ప్రకారం ప్రస్తుతం తలసరి వినియోగించే 15 గజాల గుడ్డపై మొత్తం రు 18-12-0 లు ఖర్చు కాగలదు

నిత్యావసరాలపై తలసరి ఖర్చు మొత్తం అదనంగా 48 రూపాయలు పెరుగగలదని నిర్ణయించాము అందులో తిండికోసం 16 మొదలు 19 రూపాయలవరకు ఖర్చును కేటాయించబడగలదని భావిద్దాము అంటే అదనపు ఖర్చులో నూటికి 33 మొదలు 40 రూపాయల వరకు ఆహారపదార్థాలపై వినియోగించబడగలదన్న మాట అప్పుడు 8 నుంచి 9 రూపాయల వరకు గుడ్డపై అదనంగా ఖర్చు చేయబడగలదు. తలసరి అదనపు ఖర్చులో ఆ వంతు మాత్రమే గుడ్డకొనడానికి వినియోగించబడగలదన్న మాట.

యుద్ధానికి పూర్వమే తలసరి గుడ్డ వినియోగం 15 16 గజాలదాకా వుండేది. ఆ తర్వాత అధికంగా. రాజకీయంగా మార్పులు వచ్చినప్పటికీ యుద్ధానికిపూర్వం ఎంత వినియోగింపబడేదో అంత గుడ్డ మాత్రమే వినియోగింపబడుతున్నది.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక క్రింద సామాన్య మానవుని స్థితిగతుల అభివృద్ధి సాధనకు పెక్కు కార్యక్రమాలు తలపెట్టబడ్డాయి. కాబట్టి తలసరి గుడ్డ వినియోగం 22 గజాలకు పెరగగలదనే మా అభిప్రాయం ఈ అంచనా ఒకవేళ తప్పు అయితే అది తక్కువ అంచనాయే కాగలదు.

ప్రస్తుతం మిలులలో సాలీనా 500 కోట్ల గజాల గుడ్డ ఉత్పత్తి అవుతున్నది. కమిటీ కమిటీవారి అంచనాల ప్రకారం చేమగ్గాలు 140 కోట్లు, పవర్ మగ్గాలు 20 కోట్ల గజాల గుడ్డను తయారుచేస్తున్నాయి. అంటే సాలీనా ప్రస్తుతం 660 కోట్ల గజాల గుడ్డ ఉత్పత్తి అవుతున్నది. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక ముగిసేనాటికి సాలీనా అదనంగా 340 కోట్ల గజాల గుడ్డను ఉత్పత్తిచేయడానికి తగు ఏర్పాట్లను జరపవలసివుంది.

చేమగ్గాలు, పవర్ మగ్గాలు కలిసి మొత్తం 160 కోట్ల గజాల గుడ్డను అదనంగా ఉత్పత్తి చేయగలవని కమిటీవారు సూచించారు. అయినప్పటికీ మిల్లులలో 180 కోట్ల గజాల గుడ్డ అదనంగా తయారుకావలసివున్నది.

ప్రభుత్వం ప్రస్తుతం ఎంత ఉదారంగా ఆర్థిక సహాయాన్ని చేస్తున్నదో అంత ఉదారంగా ఇకముందు కూడా చేయడం కొనసాగిస్తేనే చేనేత పరిశ్రమ ప్రస్తుత స్థాయిలో ఉత్పత్తిని కొనసాగించడం సంభవమని మా అభిప్రాయం. చేనేత పరిశ్రమకు ఎక్కువ వాటా కేటాయించిన పక్షంలో ఆ పరిశ్రమ పెక్కు చిక్కులను ఎదుర్కొనవలసి రాగలదు. కమిటీ వారి మాటలలోనే చేనేత పరిశ్రమ క్రమేణా విచ్ఛిన్నమైపోవచ్చు కూడా.

ప్రస్తుతపు చేనేత పరిశ్రమ రంగాన్ని పరిమితం చేయాలనడం మా అభిమతంకాదు. చేనేత పారిశ్రామికులలో నిరుద్యోగాన్ని సృష్టించడాన్ని కూడా మేమువ్యతిరేకిస్తున్నాము మిల్లుల పోటీనుంచి రక్షణ కల్పించబడి నిర్దిష్టమైన కోటాను చేనేత పారిశ్రామికులకు కేటాయించడం అవసరం. అందు నిమిత్తం ప్రస్తుతం ఆ పరిశ్రమకున్న కేటాయింపులు సరిపోగలవు చేనేత పరిశ్రమలో 200 కోట్ల గజాల గుడ్డ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా నిర్ణయించబడాలి. అదనంగా 340 కోట్ల గజాల గుడ్డను ఉత్పత్తి చేయడానికి 75 కోట్ల పౌనుల నూలు అవసరం. కొత్తగా 36 లక్షల కదుళ్ళు, 90 000 మగ్గాలు అవసరం.

కదురు ఒక్కంటికి 200 రూపాయల చొప్పున 36 లక్షల కదుళ్ళకు 72 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదు. మగ్గం ఒక్కంటికి 4,000 రూపాయల చొప్పున 90,000 మగ్గాలకు 36 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదు

బ్లీచింగ్, డైయింగ్, ఫినిషింగ్ యంత్రాలకు 25 కోట్ల రూపాయలు అవసరం కొత్త యంత్రాల కొనుగోలు నిమిత్తం 133 కోట్ల రూపాయలు అవసరమన్నమాట. టెక్స్‌టైల్ పరిశ్రమ పునరుద్ధరణకు 100 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదు. 69 నుంచి 79 లక్షల బేళ్ళ పత్తి అవసరం. 6 నుంచి 10 లక్షల బేళ్ళవరకు పత్తిని దిగుమతి చేసుకొనవలసి వుండగలదు అంటే ఇండియాలో 60 నుంచి 65 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తి కాగలదన్న మాట.

"అటం పార్లమెంటు"

అణుశక్తి శాంతికాల వినియోగంపై అమెరికా సూచన

బ్రస్సెల్స్, ఆగస్టు 28—ప్రపంచ అణుశక్తి సంస్థను ఏర్పాటుచేయడానికై అమెరికా ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ సూచించిన పథకంలో "అటం పార్లమెంటు"ను కూడా ఏర్పాటు చేయవలెననే ఒక సూచన వున్నట్లు బెల్జియమ్ విదేశాంగశాఖ ప్రతినిధులు వెల్లడించారు.

సోవియెట్ యూనియన్‌కు, మిత్రరాజ్యసమితిలోని ఇతర సభ్యత్వ దేశాలకు అమెరికా పంపిన ఒక సర్క్యులర్‌ను ఉదహరించిన సందర్భంలో వారు పైసూచనను బైటపెటారు. రష్యా ఈ సూచనకు సుముఖంగా వున్నట్లు కూడా వెల్లడించారు.

'అటం పార్లమెంటు'లో ఎన్నుకోబడే సభ్యులు. కో-ఆప్ చేసుకోబడే సభ్యులు వుండగలరు. శాంతికాల ప్రయోజనాలకు అణుశక్తిని వినియోగించడంపై ఈ పార్లమెంటు సలహా యిస్తుంది.

అయితే, ఏ పద్ధతిపై సభ్యుల ఎన్నిక, నియామకం జరుగుతుందనే విషయం ఇంకా వెల్లడించబడలేదు.

ఐసెన్‌హోవర్ ప్రణాళిక ననుసరించి ఏర్పాట్లు చేయబడగల అణుద్రవ్య భాండాగారం నిర్వహణకు ఒక కార్యవర్గం, ఒక సాయి సంఘం ఏర్పాటుచేయబడగలవని బెల్జియన్ ప్రభుత్వ ప్రతినిధులు తెలియజేశారు.

బడుగు దేశాలు అణుశక్తి కర్మాగారాలను స్థాపించుకోవడానికి ఈ సంస్థ సహాయం చెయ్యగలదట

గజేంద్ర గడ్కార్ అవార్డును గురించి చర్చించేందుకు అఖిలభారత [illegible] కేంద్ర కమిటీ [illegible] తేదీన ఢిల్లీలో సమావేశమౌతుంది.

లంక భారతీయులకు పౌరసత్వం కోటాలు

ఎప్పుడూ నిర్ణయించబడలేదని హైకమిషనర్ ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 29—లంకలోని భారతీయులకు పౌరసత్వం యిచ్చే సందర్భంలో నిర్దిష్టంగా యింత మందికి మంజూరు చెయ్యాలని లంక ప్రభుత్వం ఎప్పుడూ తలపోయలేదని ఇండియాలోని లంక హైకమిషనర్ కార్యాలయం నేడు ప్రకటించింది.

ఇండియా, లంకల ప్రధానుల మధ్య జరిగిన ఒడంబడికలను అమలు జరపడం విషయమై లంక అనుసరిస్తున్న వైఖరిని గురించి ఇండియాలోని కొన్ని పత్రికల ప్రకటనలను పేర్కొంటూ లంక ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే ఆరోపణ నిరాధారమైనదని ఈ ప్రకటన తెలుపుతున్నది.

"పౌరసత్వం యివ్వదలచుకొన్న వారి సంఖ్యను లంక ప్రభుత్వం ముందే నిర్ణయించుకొని ఆ ప్రమాణాన్ని మించకుండానే దరఖాస్తులను మంజూరు చెయ్యవలసినదిగా తన ఉద్యోగులకు ఆదేశిస్తున్నదని కొన్ని పత్రికలు సూచించాయి ఎన్ని చిక్కులున్నప్పటికీ ఒడంబడికను అమలు జరపడానికి ఉభయదేశాల ప్రభుత్వాలు మనఃపూర్వకంగా కృషి చేస్తున్న సమయంలో యిటువంటి ప్రకటనలు వెలువడడం దురదృష్టం" అని కూడా ఈ ప్రకటన తెలియజేస్తున్నది.

సమితిలో చైనా సభ్యత్వ సమస్య

తగు చర్య తీసుకోవలసిందిగా బ్రిటన్‌కు పెకింగ్ విజ్ఞప్తి

హాంగ్‌కాంగ్, ఆగస్టు 28—వచ్చేనెల జరిగే మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో సమితిలో పెకింగ్ ప్రభుత్వానికి సభ్యత్వమివ్వబడేటట్లు తగుచర్య తీసుకోవలసిందిగా బ్రిటన్‌కు విజ్ఞప్తిచేస్తూ చైనీస్ కమ్యూనిస్టుపార్టీ కేంద్రసంఘం బ్రిటిష్ ప్రధాని సర్ ఆంథోనీ ఈడెన్ పేర ఒక సందేశాన్ని పంపినట్లు నేడు పెకింగ్ రేడియో ప్రకటించింది.

మద్రాసు బ్రాడ్వే టాకీస్‌లో
వి. వి. ఎస్. వారి
సంఘం (తెలుగు)
వైజయంతిమాల, అంజలీదేవి, ఎన్. టి. రామారావు, వి. నాగయ్య నటించినది
రోజు 3 ఆటలు : 2.15, 6 & రా. 9.45



డిస్ట్రిబ్యూటర్స్: మోతీ & కో., 134/35, నైనియప్పన్ నాయకన్ వీధి, మద్రాసు-3.

అద్భుత హాస్య కథలు

ఇండియా, అమెరికా; రష్యా, ఇంగ్లండు, ఫ్రాన్సు మొదలయిన అనేక దేశములలోని, బాగా నవ్వు పుట్టించే చిన్నచిన్న హాస్య కథలన్నీ, అనేక పుస్తకముల నుంచి తీసుకొని, తెలుగులో 'అద్భుత హాస్య కథలు' అనే పుస్తకము అచ్చువేయబడింది. దీనిలోని ప్రతి కథ కడుపుబ్బేలాగ నవ్వించును. ఎంత విచారంలో ఉన్నా ఈ పుస్తకాన్ని తీసి చదివితే ఆపుకోలేనంత నవ్వు వస్తుంది. ఇందులోని చిన్న కథలను, మీ స్నేహితులు, పరిచితులకు చెప్పి అందర్నీ నవ్వించవచ్చు. నవ్వించే వారి చుట్టూ పదిమంది చేరతారు. అది పలుకుబడికి పునాది, తీరిక సమయంలో కాలక్షేపానికి పనికి వచ్చేలాగ, మీకు నచ్చేలాగ వ్రాయబడింది. మీరు నవ్వుటకు, ఇతరులను నవ్వించుటకు, ప్రతి వారిని ఆశ్చర్యపర్చుటకు, ఇది అందరికీ అవసరం. ఈ మంచి పుస్తకం ఖరీదు వి. పి. ఖర్చులతో సహా రూ. 3-10-0 మాత్రమే. మీకు కూడా ఒక పుస్తకం పోస్టు ద్వారా పంపమని, 'దేశసేవ ప్రచురణలు, ఏలూరు, అనే ఎడ్రసుకు ఒక ఉత్తరం వ్రాయండి.

ఎవరో నిన్ను ✝ పిలుస్తున్నారు!
వినబడుతుందా?
ఎవరు? ఎందుకు? ఏమని?
ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
నిన్ను పిలిచేది క్రీస్తే ఏమంటావు?
మరెక్కువ తెలిసికొన గోరువారు. "జీవిత ప్రకాశ్" బడి, రామాయపట్టణము, నెల్లూరు జిల్లా యని వ్రాయండి.

నూటికి నాలుగు రూపాయల వడ్డీతో
1967 రాష్ట్ర ప్రభుత్వాల ఋణాలు
(రెండవ ఇస్యూ)

1.	ఆంధ్రప్రభుత్వం	రు. 200 లక్షలు	జారీచేయు ధర నూటికి రు. 99-8-0
2.	బొంబాయి ప్రభుత్వం	రు. 300 లక్షలు	జారీచేయు ధర నూటికి రు. 100-4-0
3.	మధ్యప్రదేశ్ ప్రభుత్వం	రు. 50 లక్షలు	జారీచేయు ధర నూటికి రు. 99-8-0
4.	మైసూరు ప్రభుత్వం	రు. 50 లక్షలు	జారీచేయు ధర నూటికి రు. 99-0-0
5.	సౌరాష్ట్ర ప్రభుత్వం	రు. 125 లక్షలు	జారీచేయు ధర నూటికి రు. 99-0-0
6.	ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం	రు. 250 లక్షలు	జారీచేయు ధర నూటికి రు. 99-8-0
7.	పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం	రు. 200 లక్షలు	జారీచేయు ధర నూటికి రు. 100-0-0

1955 ఆగస్టు 30 వ తేదీ నుండి ప్రారంభించి 1955 సెప్టెంబరు 1 వ తేదీ వరకు ఈ ఋణాలకు చందాలు తీసుకోబడును. అయితే, ఈ లోగా ఒక్కొక్క ఋణమూ మొత్తానికి సరిపోవు మేరకు చందాలు చేరినపక్షంలో, నోటీసు యివ్వకుండానే ఋణ సేకరణ నిలిపి వేయబడుతుంది.

ఒక్కొక్క ఋణానికి 1955 సెప్టెంబరు 1 వ తేదీ నుండి వడ్డీ యివ్వబడును. దాఖలు చేసి అంగీకరింపబడిన ఋణం నామినల్ విలువపైనా, కొత్త సెక్యూరిటీలు [illegible] నూటికి నాలుగు రూపాయల వంతున దాఖలు చేసిన తేదీ నుండి 1955 ఆగస్టు 31 వ తేదీ వరకు (ఆ రోజుతో సహా) ఋణదాతలకు వడ్డీ చెల్లించబడుతుంది.

అన్ని ఋణములకూ చందాలు నగదుగా గాని, చెక్కుల రూపేణ గాని అంగీకరింపబడును.

అన్ని ఋణములకూ చందాలు బొంబాయి, కలకత్తా, మద్రాసు, బెంగుళూరు లందలి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసులలో తీసుకోబడును.

మైసూరు ప్రభుత్వ ఋణమునకు తప్ప మిగిలిన ప్రతి ఋణమునకు [illegible] ఆయా రాష్ట్రాలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలలో తీసుకోబడును.

మైసూరు ప్రభుత్వ ఋణం విషయంలో, [illegible] మైసూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు లిమిటెడ్ బ్రాంచిలలో తీసుకోబడును.

వరా— నోటిఫికేషన్ [illegible], దరఖాస్తు ఫారములు, యే నిబంధనలు [illegible]



సంగ్రహ ప్రకటనలు

కోర్టు నోటీసు

చిత్తూరు జిల్లా జడ్జీ కోర్టులో
ఓ. పి. 19 ఆఫ్ 55

ఎస్. వై. లక్ష్మమ్మ—మున్సుబ్దారు
మున్సుబ్దారు సర్టిం నోటీసు

సదరు మున్సుబ్దారు గతించిన ఎస్. వై. కృష్ణారెడ్డి పేరన ఇండియన్ సేట్ బ్యాంకీలో ఫిక్సుడు డిపాజిటుగా వున్న 1019/- రూపాయలకు సక్సెషన్ సర్టిఫికెట్ మంజూరు చేయుమని కోరినందున ఈ విషయమై అభ్యంతరం వున్నవారికి నోటీసుకు గాను 5-9-55 తేది వాయిదా వేసియున్నదని తెలియచేయడమైనది.

(సం) ఐ. మునిస్వామినాయుడు,
బి. ఎ. బి. ఎల్., మున్సుబ్దారు
అడ్వొకేటు, చిత్తూరు, 16-8-55.

తెనాలి డిస్ట్రిక్టు మునసబు కోర్టులో
బెజవాడ సబుకోర్టు ఫయిలు
ఓ. ఎస్. 71/1952 ఇ. పి. 1954

డిక్రీదారు: అత్తిలూరి సదాశివరావు
జడ్జిమెంటు డెటర్సు: తిరువలి రామారావు కృష్ణాజిల్లా వగైరా.

తాకట్టు కేసు వేలం

గుంటూరు జిల్లా రేపల్లె సబు డిస్ట్రిక్టు యిలాకా రేపల్లె పంచాయతీలోని 7 వ వార్డులో 1 వ పతివాది తాలూకు 4 నుంచి 6 ప్రతి వాదులు పంపకమయిన వారి స్వాధీన ములోగల డిక్రీ బాకీ క్రింద ఇప్పుడు వేలం కావలసిన స్థిరాస్తి వివరం.

డోరు నెంబరు 7 వ వార్డులో 2617 నుంచి 2625-1 వరకు ఎసెస్ మెంటు నెంబర్లున్నూ 183 నుంచి 191-ఎ డోర్ నెంబర్లున్నూ గల డాబా పెంకుటిండ్లు.

తూర్పు: మెయిన్ రోడ్డు
దక్షిణం: డిటో
పడమర: గోవింద రాజుల సత్యనారాయణ గారు వగైరా
ఉత్తరం: మెయిన్ రోడ్డు

ఈ హద్దులమధ్య మొత్తం 0-30 సెంట్లు స్థలమున్నూ యిందులోని 16¼ డాబా యిల్లు కొట్లున్నూ వర్కు కమ్మత్తు రు. 10,000/-లు ఇ. పి. దాఖలా అన్యా క్రాంతములు.

6-5-52 వ తేదీన తిరువలి రామారావు వగైరాలు తాకట్టుకొనిన సౌకర్యము సదరు పంపిణీకి పూర్వమే దావా బాకీ పుట్టబడి నందున సదరు పంపిణీ దావా బాకీ కొట్టబడియే చెల్లవలసి యున్నందున లోబడ వలసియుంటారు.

వేలం వాయిదా 5-9-1955
చావలి శ్రీ కృష్ణమూర్తి, బి. ఎ.,
డిక్రీ హోల్డరు వకీలు.

కావలెను

కృష్ణాజిల్లా బోర్డు పబ్లిక్ హెల్తు డిపార్టుమెంటుక్రింది లేడీ రిజర్వు హెల్తు అసిస్టెంటు రు. 45-2-55-1.75 స్కేలు, ఫీక్సుడు భత్యా రు. 33/- యింకా ఇతర అలవెన్సులమీద అప్పాయింటు చేయుటకుగాను, కావలెను. యినస్పెక్టరు కోర్సు ప్యాసుఅయిన స్త్రీ కావలెను. అప్లికేషనులు 15-9-1955 తేదీలోగా పంపుకోవలెను.

పి. రామచంద్రరావు,
జిల్లా హెల్తు ఆఫీసరు, కృష్ణాజిల్లా,
చిలకలపూడి, 23-8-1955.

నోటీసు

ఎంఫైర్ ఆఫ్ ఇండియా లైఫ్ అస్యూరెన్సు కంపెనీ లిమిటెడ్, బొంబాయి.

రాయదుర్గం, లక్ష్మీ బజారులోని మున్సిపల్ శ్రీ టి. నీలకంఠప్ప జీవిత మృష్టి జారీచేసిన 266403 నంబరు పాలిసీ పోయినదని తెలిపినందున యీ తేదీ లగాయితు నెలరోజులలోపల ఈ ఆఫీసుకు ఎట్టి ఆక్షేపణలు చేరనిచో, క్రొత్త పాలిసీ జారీ చేయబడుతుంది.

(సం) ఆర్. బి. ప్రధాన్,
మేనేజరు,
బొంబాయి, 31-8-55.

"దేశంలో సుభిక్షం ఏర్పడితేనే నేను విశ్రాంతికి నోచుకోవడం"

—భారత ప్రధాని నెహ్రూ ఉద్ఘాటన

డిబ్రుఘర్, ఆగస్టు 30 —

భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నేడిక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తూ, దేశంలోని ప్రతివారికీ తిను తిండి, కట్టు బట్ట, నిలువ నీడ, తాగడానికి మంచినీరు, వైద్య సహాయం, విద్య, ఉద్యోగం లభించే వరకు తాను విశ్రమించనన్నారు.

పంచవర్ష ప్రణాళిక ప్రత్యేకతను పండిట్ నెహ్రూ వివరిస్తూ, ప్రణాళిక లక్ష్యాలను సాధించడంలో ప్రజలందరు సహకరించాలని ఆయన అభ్యర్థించారు. ప్రజల తెలివితేటలు, శ్రామికులు జాతికి నిజమైన ఐశ్వర్యంకాని, బంగారు వెండి కాదని, దేశాభ్యుదయం వృత్తిపైన ఆధారపడి వుందని, ఉన్నత్రిలో కార్మికుల దృష్టి ప్రధానమైనదని అన్నారు.

దేశంలోని విద్యా విధానాన్ని గూర్చి పండిట్ నెహ్రూ ప్రస్తావించి, ఇప్పటి విద్యావిధానం ఇప్పటి యువకుల శ్రమపడి కృషి చేసేవారు, దీక్ష కలవారు, కార్యశీలురు ఏమీ అడిగినా గొణుగుకోకుండా ఇచ్చేటివారు అయిన పౌరులను తయారుచేసే విధంగా మార్చివేయబడుతుంది. అప్పుడు, భారతదేశం నోచలిన్ను పద్ధతి సమాజం నెలకొనగలదని అన్నారు

డిబ్రుఘర్ విమానాశ్రయంలో దిగగానే దాదాపు 6,000 మంది పౌరులు ఆయనకు స్వాగతమిచ్చారు. తర్వాత నెహ్రూ వరదల విరోధంకోసం తీసుకున్న చర్యలను పరిశీలించారు. వరదల ఉధృతాన్ని తగ్గించడానికి నదివెంబడిని పాతిన మొద్దులను, ఇండగాళ్ళను పరిశీలించారు. సెంట్రల్ వాటర్ పేస్ అండ్ పవర్ కమిషన్ చెయిర్మన్ కన్వర్ సేన్ పండిట్ నెహ్రూ వరదలు అరికట్టడానికి తీసుకున్న చర్యలను చూపించారు. కర్రమొద్దులు, ఇండగాళ్ళు వరదలకు కొట్టుకుపోలేదని, కొన్నిచోట్లు ఇక బాగా నాటుకుపోయి కోటగా తయారయిందని ఇంజనీర్లు తెలిపారు.

బ్రహ్మపుత్ర వరదల కంట్రోలు

పండిట్ నెహ్రూ విశ్వాసం

ప్రతి సంవత్సరం డిబ్రుఘర్‌కు అపార నష్టం కలిగిస్తున్న బ్రహ్మపుత్ర వరదలను అరికట్టడం సాధ్యమని అధికారులు విశ్వాసంతో వున్నారని పండిట్ నెహ్రూ అన్నారు.

వరదలను విరోధించడంకోసం ఇంతవరకు వేసిన గట్లు వరదల ఉధృతాన్ని తగ్గించాయని, తిక్కిన రీతిగా ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని అన్నారు.

వరదలనుంచి ప్రజలను రక్షించడానికి చర్యలను అస్సాం ప్రభుత్వమే మొదట ప్రారంభించినప్పటికీ ఇండియా ప్రభుత్వం వివిధ శాఖలు రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా సన్నిహితంగా సహకరిస్తున్నదని అన్నారు. గట్లు పోయడానికి రైల్వేశాఖ రోజూ రాళ్ళు తెస్తున్నదని, వాటర్ వేస్, పవర్ కమిషన్, సహాజనంపద శాఖలు తోడ్పడుతున్నాయని, ఐ. ఎ. ఎఫ్. బ్రహ్మపుత్ర, దాని పరిసరాల ఫోటోలు తీస్తున్నదని ఆయన తెలిపారు

చైనా ప్రభుత్వాన్ని కోరినమీదట టిబెట్ అధికారులు బ్రహ్మపుత్ర వరదల నీటిమట్టం వివరాలను ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి తెలుపుతున్నారని పండిట్ నెహ్రూ అన్నారు. టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర వరదనీటి వివరాలను టిబెట్ ప్రభుత్వం ఇవ్వగా, సిక్కిం ప్రాంతం వివరాలను ఆ ప్రభుత్వం ఇస్తున్నదని ఆయన తెలిపారు.

వరదలవల్ల కష్టనష్టాల పాలైన డిబ్రుఘర్ పౌరులవల్ల పండిట్ నెహ్రూ సానుభూతి ప్రకటిస్తూ, ఇటీవల వరదల సందర్భంలో డిబ్రుఘర్ వార్తలను గురించి ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకొంటూ వుంటానని అన్నారు.

ఇంజనీర్ల, డిబ్రుఘర్ నగరవాసుల సమష్టి కృషివల్ల కొన్ని నెలల్లోనే వరదల విరోధ కార్యక్రమం పూర్తి కాగలదని, మరికొంత కృషి చేస్తే ఈ సుందరనగరం మరింత సురక్షితం కాగలదని అన్నారు.

ఈలాటి సమష్టి కృషితోనే మనం దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని రూపుమాపి, భారతదేశాన్ని అభ్యుదయవంతంగా చేయాలని కోరారు. ప్రజలలో సహకారం, ధైర్యం, ఐకమత్యం—ఈ మూడు వుంటే ఏసమస్యనైనా పరిష్కరించగలరని అన్నారు.

బహిరంగసభ చౌకిడి గిల్లో జరిగింది. లక్షమంది హాజరయ్యారు.

పండిట్ నెహ్రూ నేడు మధ్యాహ్నం

అణుశక్తి శాంతికాల వినియోగానికి కృషి

అనేక దేశాలకంటె ఇండియాదే పైచేయి అని భారత ప్రతినిధి ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 28—అణుశక్తి శాంతికాల వినియోగానికై జరుగుతున్న కృషిలో ఇండియాదే అనేక పాశ్చాత్య దేశాలకంటె పైచేయిగా వున్నదని, అది ఈ విషయంలో సచ్చే ఆయిదేశాలలోను ఫ్రాన్సుతో సరితూగ గలదని జెనీవాలో ఇటీవల అణుశక్తి శాంతికాల వినియోగంపై జరిగిన ప్రపంచశాస్త్రజ్ఞుల మహాసభలో పాల్గొని వచ్చిన ఒక భారత ప్రతినిధి ఇక్కడ ప్రకటించాడు.

భారత ప్రతినిధివర్గం జెనీవా నుంచి ఈ వారంలో ఢిల్లీకి తిరిగి వచ్చింది.

అణుశక్తి పరిశోధనలలో సాధించిన అభివృద్ధిలో అమెరికా, రష్యాలలో దేనిదిపైచేయి అని నిర్ణయించి చెప్పడం కష్టమనీ, అణుశక్తి శాంతికాల వినియోగంలో విశేషంగా అభివృద్ధిని సాధించిన ప్రపంచ దేశాలలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్సులలో వరుసగా అగ్రస్థానం అమెరికా, రష్యాలదనీ, ఆటు పిమ్మట బ్రిటన్‌ను, దాని తరవాత ఫ్రాన్సును పేర్కొనవలసివున్నదనీ, జెనీవా మహాసభతో ఒక నూతన శకం ప్రారంభమైందని ఈయన వివరించాడు.

భూదానోద్యమం ఏ పార్టీకి చెందినది కాదు: ఆచార్య భావే వివరణ

రాయఘడ్ (ఒరిస్సా), ఆగస్టు 28— ఇక్కడికి సమీపంలో వున్న ఆ బోదిక గ్రామంలో గత శనివారంనాడు ప్రార్థనలో సభలో ఆచార్య వినోబాభావే ప్రసంగిస్తూ, భూదానోద్యమం ఏ ఒక పార్టీకిగాని, సంస్థకు గాని చెందినది కాదని అన్నారు.

భూదానోద్యమ నిర్వహణను కాంగ్రెసు స్వీకరించినందుకు కొందరు చికాకు పడుతున్నారని వివరిస్తూ ఆయన ఇంకా కింది విధంగా పేర్కొన్నారు:—

"నేను ఏదో ఒక పార్టీకి గాని, లేదా ఏదో ఒక సంస్థకు గాని చెందినవాడిని కాను. కాని, నాకు ఒక పంథా అంటూ ఏమీలేదు. నేను మానవు లందరిని సోదర మానవులవలెనే చూస్తాను. అంతమాత్రంచేత వారు ఏ పార్టీకి చెందినవారా అన్న దృష్టి నాకు వుండదు. అందుచేత, పార్టీ రాజకీయాలను వదిలివేసి భూదానోద్యమాన్ని సాఫల్యం చేయడానికి మీరంతా కృషి చేయాలని వినతిచేస్తున్నాను."

భూములు బలవంతంగా తీసికొనబడుతున్నవన్న ఆరోపణను నంగతి ప్రస్తావించి ఆచార్య భావే ఇలా అన్నారు:—

"బలవంతంమీద, భయపెట్టి, హొత్తిడిచేసి ఒక్క ఎకరం సంపాదించినా అది నాకు అవసరంలేదని పదే పదే చెబుతున్నాను. భూదానోద్యమ లక్ష్యాన్ని హర్షించలేనివారు ఇచ్చిన భూమిని కూడా నేను తిరస్కరిస్తున్నాను.

"మన అంతిమ లక్ష్యం ప్రజల హృదయాలలో పరివర్తనం సాధించడమే కాబట్టి, లక్ష్యాలను హర్షించనివారు ఇచ్చే దానాలను నేను స్వీకరించడంలేదు."

హింసపైన, హింసా విధానాలపైన విశ్వాసం వున్నవారు తెలంగాణాలో దానిని ప్రయోగించారని, అక్కడే భూదానోద్యమం ఉద్భవించిందని కూడా ఈ సందర్భంలో వినోబాజీ వివరించారు.

కొతల కృష్ణయ్యశెట్టి, బి. శ్రీనివాసులుశెట్టి, పి. అశ్వర్థంశెట్టి, బి. అశ్వర్థంశెట్టిగార్లు తమకు ఉమ్మడిగా ఉన్న 100 ఎకరములను విరాళమిచ్చారు.

ఇదివరకు 370 యకరాలు భూమి విరాళంగా సేకరింపబడింది.

బద్వేలి సభ వివరాలు

కడప, ఆగస్టు 28—

నిన్న సాయంకాలం 3 గంటలకు బద్వేలి టవున్ శ్రీ భక్తాంజనేయ టాకీసులో బద్వేలి, సిద్ధవటం తాలూకాల భూదానయజ్ఞ మహాసభ జరిగింది

సభకు శాసనసభ్యులు శ్రీ బి. రామారెడ్డిగారు అధ్యక్షత వహించారు. సభకు శాసనసభ్యులు శ్రీ పి. పార్థసారథి, శ్రీ బి. రత్నసభాపతిగార్లు, భూదానయజ్ఞ ప్రచారకులు శ్రీ మునుస్వామి, మన్నెం సుబ్బారెడ్డిగారు, అధికారులు, పుర పెద్దలు వచ్చారు.

విస్సూరు జిల్లా భూదాన కార్యకర్త శ్రీ వి. వీరబ్రహ్మంగారు (ఆనందాశ్రమం) సభ్యులకు స్వాగతం చెబుతూ, జిల్లాలో యిప్పటికి దాదాపు ఆరువేల యకరముల భూమి దానం లభించినదని, బద్వేలి తాలూకాలోనే గత సంవత్సరం 1505 ఎకరముల భూమి సేకరణ జరిగినదని, ఈ మహాసభను జరుపవలసిన ఆవశ్యకతను తెల్పుతూ భూదానోద్యమానికి పూర్తిగా తోడ్పడవలసినదిగా విన్నవించారు.

రెవిన్యూమంత్రి శ్రీదండ్రదమోళిగారు సభను ప్రారంభించారు. (మంత్రి ప్రసంగ సారాంశం "ఆంధ్రపత్రిక" విన్నవే ప్రకటించింది.)

అధ్యక్షులు శ్రీ బి. రామారెడ్డిగారు పువన్యసిస్తూ, తాలూకాలో పలువిన సీటి పారుదల సౌకర్యాలను గురించి, భూదానోద్యమాన్ని గురించి వివరించి చెప్పారు. బద్వేలి తాలూకా కాంగ్రెసు తరఫున శ్రీ పి. నరసింహయ్యగారు, సేవా సంఘం తరఫున శ్రీ యం. వి. స్వామిగుప్తగారు, హరిజన సేవా సంఘం తరఫున శ్రీ బి. చెన్నప్పగారు మంత్రిగారికి సన్మానపత్రాలు సమర్పించారు.

రెండువేల యకరాల భూదానం

శ్రీ ఈశ్వరవాక వేణుగోపాలరెడ్డిగారి కుటుంబం ఔదార్యం

నెల్లూరు, ఆగస్టు 28—నెల్లూరు జిల్లా భూదాన సంచాలక్ శ్రీ నలుబోలు బాలకృష్ణారెడ్డిగారు యీ నెల 25 వ తేదీనుండి గూడూరు, కోట, నాయుడుపేట, సూళ్ళూరుపేట ప్రాంతాలలో పర్యటించి, దాదాపు 20 మందిని భూదాన పార పత్రికకు చందాదారులుగా చేర్పించారు.

కోట గ్రామంలో శ్రీ నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డిగారు 100 ఎకరాలు భూదాన మిచ్చారు ఇటలో ఆంధ్రరాష్ట్ర దక్షిణ సరిహద్దు సంఘాధ్యక్షుడు శ్రీ ఈశ్వరవాక వేణుగోపాలరెడ్డిగారు, తన కుటుంబీకులు కలిసి 2,000 యకరాలు భూదానమిచ్చినట్లు కూడా శ్రీ బాలకృష్ణారెడ్డి ప్రకటిస్తున్నారు.

కలికిరి గ్రామంలో భూదానయజ్ఞానికి విరాళం

మదనపల్లె, ఆగస్టు 27—చిత్తూరుజిల్లా భూదాన సంచాలకులు శ్రీ ఎన్. రాఘవకృష్ణయ్యగారు, సహాయ సంచాలకులు బి. కె. రామారావుగారు చిత్తూరుజిల్లా కలికిరి, వాయల్పాడు గ్రామాలలో పర్యటించి పలువురు పెద్దలను కలుసుకొని, భూదానోద్యమానికి సహాయాలని కోరారు.

కలికిరి గ్రామంలో శ్రీ డి. యల్. రామయ్యగారు 4 ఎ. 57 సెంట్లు మెట్ట, 0-13 తరి, వాయల్పాడు గ్రామమునందు చింతరి రామనారాయణరెడ్డిగారు 1-50 సెంట్లు యిచ్చారు.

మదనపల్లెలో బొంతల పెద్దన్నశెట్టి,

తుంగభద్ర ఎగువకాల్వ సమస్యలపై త్రైపాక్షిక చర్చలు—శుక్రవారంనాడు ఢిల్లీలో

(మన ప్రత్యేకవిలేకరి) న్యూఢిల్లీ, ఆగస్టు 29—

తుంగభద్ర ఎగువకాల్వ స్కీమును గురించి చర్చించడానికిగాను సెప్టెంబర్ రెండవ తేదీన ఆంధ్ర, మైసూరు ప్రతినిధులతో ప్లానింగ్ కమిషన్ సంయుక్త సమావేశం యిక్కడ జరగనున్నది.

ఈ సందర్భంలోనే మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్యగారి నుంచి యిక్కడికి ఒక వర్తమానం నేడే చేరింది.

ఈ సంయుక్త సమావేశంలో మైసూరు తరఫున ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్య, వ్యవసాయమంత్రి శ్రీ నాగప్ప గౌడగార్లు, ఆంధ్రప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ గోపాలరెడ్డిగారు, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డిగారు, విద్యుచ్ఛక్తి శాఖామంత్రి శ్రీ లచ్చన్నగారు ప్లానింగ్ మంత్రి శ్రీ వెంకటరావుగారు పాల్గొంటారు.

ఉభయరాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు కూడా హాజరు కాగలరు.

తుంగభద్ర ఎగువకాల్వ స్కీమునుగురించి మైసూరు, ఆంధ్రరాష్ట్రాలు భిన్నాభిప్రాయాలను కలిగివున్న కారణాన కేంద్రం ఆ ద్వ ర్యా న ఉభయుల మధ్య ఈ సమాలోచనలు అవసరమైనవి. తుంగభద్ర ఆనకట్ట ద్వారా పూర్తి ప్రయోజనాన్ని పొందడానికిగాను ఎగువకాల్వను కూడా త్రవ్వించి, మెట్ట సాగుకు సౌకర్యం కలిగించడము ద్వారా కరువు ప్రమాదాలనుండి ఆ ప్రాంతానికి విముక్తి కలిగించాలని ఆంధ్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుండగా మైసూరు ప్రభుత్వం అందుబాటులో వున్న నీటితో, ఉభయ రాష్ట్రాలలోను దిగువకాల్వ కింద వున్న భూములను విరివిగా సాగు చేయించాలని వాదిస్తున్నది.

తుంగభద్ర ఎగువకాల్వ స్కీముకు దాదాపు 19 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేస్తున్నారు.

భరణాల తగ్గింపుకు సంస్థానాధిపతులను ఒప్పించడానికి కృషి

న్యూఢిల్లీ, ఆగస్టు 29—సంస్థానాల విలీనీకరణ ఒడంబడిక ప్రకారం సంస్థానాధిపతులు కిస్తున్న భరణాన్ని వారు స్వయంగా తగ్గించుకోవాలని ఒత్తిడి జరుగుతున్నదని తెలుస్తున్నది.

పండిట్ నెహ్రూ కొన్ని నెలల్రితం ఈ విషయమై సంస్థానాధిపతులకు వ్రాసిన ఉత్తరంలోని సూచనలకు త్వరగా అనుకూలంగా జవాబు పంపవలసిందిగా కొందరు సంస్థానాధిపతులకు హోంశాఖామంత్రి పండిట్ పంత్ ఈ సందర్భంలో వ్యక్తిగతంగా లేఖలు వ్రాశారట.

సంస్థానాధిపతులలో పెద్ద మొత్తాలుగా భరణాలు పొందుతున్నవారు వీరు:

హైదరాబాద్ నిజాం నవాబు సంవత్సరానికి 50 లక్షలు, బరోడా గాయక్వాడ్ 26½ లక్షలు, మైసూరు 26 లక్షలు, గ్వాలియర్ 25 లక్షలు జైపూర్ 18 లక్షలు, తిరువాన్‌కూర్ 18 లక్షలు జోధ్‌పూర్—17½ లక్షలు, బికనీర్—17 లక్షలు, పాటియాలా—17 లక్షలు, ఇండోర్—15 లక్షలు, భోపాల్—11 లక్షలు, రేవా—10 లక్షలు, నవనగర్—10 లక్షలు, మేవార్—10 లక్షలు, కొల్హాపూర్—10 లక్షలు, కచ్—8 లక్షలు.

ఈ భరణం మొత్తం ఏటా సంవత్సరానికి దాదాపు నాలుగు కోట్లవుతుంది.

భారత ప్రధాని సంస్థానాధీశులకు చేసిన మొదటి అభ్యర్థన కొంత ఫలప్రదమైందిగాని రెండవ అభ్యర్థన అంత ప్రోత్సాహకరంగా లేదు. పండిట్ పంత్ ప్రస్తుతం దీనికి పూనుకున్నారు. హైదరాబాద్ గడచిన మూడురోజులు వున్నప్పుడు నిజాం నవాబుతో చర్చించి వుండవచ్చు.

సంస్థానాల విలీనీకరణ, ఏకీకరణ విషయమై ప్రకారం సంస్థానాధీశుల భారం నిర్ణయించబడిడం. ఈ విషయమైకి రాజ్యాంగం 291 వ సూత్రం ప్రకారం హామీ ఇవ్వడం కారణం సంస్థానాధీశులు స్వచ్ఛందంగా స్వంత ఖర్చును తగ్గించుకోవలసిందే కాని, నిర్బంధించడానికి లేదు:

భరణం పొందుతున్న సంస్థానాధీశుల వివరాలు రాష్ట్రాల వారీగా ఇవి:—ఒరిస్సా 24 మంది. బీహార్-22 మధ్యప్రదేశ్-16 పంజాబ్-3. మద్రాసు-3 బొంబాయి-67. ఉత్తర ప్రదేశ్-3 పశ్చిమ బెంగాల్-1. పెప్సు-8 తిరువాన్కూర్-కొచ్చిన్-2. మధ్యభారత్-25. రాజస్థాన్-22. సౌరాష్ట్ర-37. హిమాచల్ ప్రదేశ్-30 భోపాల్-1. బిలాస్‌పూర్-1 కచ్-1. త్రిపుర-1 మణిపూర్-1 వింధ్యప్రదేశ్-24. హైదరాబాద్-1. మైసూరు-1.

రాష్ట్రంలో వ్యక్తుల యాజమాన్యంలో వున్న విద్యాలయాలన్నింటిని ప్రభుత్వం వశపరుచుకోవాలని తిరువాన్‌కూర్-కొచ్చిన్ యూనియన్ మాజీ ప్రధాని పట్టం థానుపిళ్లే సూచించారు.

బీహార్ భారతసేవక్ సమాజం తొలి మహాసభ అక్టోబర్ 15 వ తేదీ ప్రాంతంలో గయలో జరుగుతుంది. ఈ మహాసభకు ప్రధాని నెహ్రూ ప్రారంభోత్సవం జరుపుతారు.

నాగజాతి సమస్యల పరిష్కారం

ఈశాన్య సరిహద్దు అధికారులకు నెహ్రూ సూచన

షిల్లాంగ్, ఆగస్టు 28—భారత ప్రధాని పండిట్ నెహ్రూ నేడు ఉదయం అస్సాం గవర్నర్ సలహాదారు శ్రీ కె. ఎ. మెహతా, ఆనాదిజాతి ప్రాంతాల సలహాదారు డాక్టర్ ఎల్విన్, డిప్యూటీ సలహాదారు కర్నల్ ఆర్. యూసుఫ్‌అలీ, డెవలప్‌మెంటు కమిషనర్ కర్నల్ వి. ఎన్. లాంబా మున్నగు ఈశాన్య సరిహద్దు ఏజన్సీ అధికారులతో విడిగాను, సమష్టిగాను సంభాషణలు జరిపారు. సమష్టిగా జరిపిన సంభాషణలలో గవర్నర్ దౌలత్‌రాం పాల్గొన్నారు.

ఈశాన్య సరిహద్దు ఏజన్సీలో అభివృద్ధి సాగుతున్న తీరు పట్ల నెహ్రూ సంతృప్తి ప్రకటించారని తెలుస్తున్నది. కాని, ట్యుఎన్‌సాంగ్ ప్రాంతంలో దౌర్జన్యచర్యలు ప్రారంభమైనందుకు విచారం ప్రకటించారని, ఈలాటి వాటిని అరికట్టడానికి సాధ్యమైనంత తక్కువ బల ప్రయోగం చేయాలని తెలిపారట కూడా.

ఆనాది జాతి జీవన, సంస్కృత్యభివృద్ధి పథకాలను గురించి ఆయన అధికారులతో చర్చించారని, చదువు ఉన్నంత మాత్రాన ఆనాది జాతులవారు తమ ప్రాచీన సంస్కృతిని విడనాడాలని కాదని ఆయన స్పష్టపరచారని, ఆనాది జాతులవారు తమ సంస్కృతిని అభివృద్ధి పరచుకోవాలని వారి నాగరికత వారి సంస్కృతి ప్రాతిపదికగానే అభివృద్ధి చెందాలని సూచించారని తెలుస్తున్నది. నాగజాతివారి శ్రమశక్తి, స్వావలంబనం, కళ, సంగీత నృత్యాలు మున్నగువాటిని ఆయన ప్రశంసించారని తెలుస్తున్నది. ఆనాదిజాతుల సమస్యలలోను వారి అభివృద్ధి విషయంలోను, ఆనాదిజాతుల దృక్పథంతో ఆలోచించి చిత్తశుద్ధితో, గౌరవంతో పరిష్కారం ప్రయత్నం జరగాలన్నారట.

నేపాల్‌కు మిశ్రమ మంత్రివర్గం

స్థాపన సంభవమట

ఖట్మండూ, ఆగస్టు 29—నేపాలీ నేషనల్ కాంగ్రెసు అధ్యక్షుడు డి. ఆర్. రెగ్మీతోను, రాణాల ఏర్పాటుచేసిన గూర్ఖా పరిషత్ నాయకుడు రణధీర్ సుభాతోను విడివిడిగా నేడు నేపాలీ రాజు మహేంద్ర చర్చలు జరిపారు.

రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించడమే ఈ చర్చల లక్ష్యం.

నాలుగు రాజకీయపక్షాలు తనకు అందజేసిన సూచనలపై వారిద్దరి అభిప్రాయాలను రాజు తెలుసుకున్నాడట.

పరిపాలనాధికారాన్ని తన వద్దనుంచి మిశ్రమ మంత్రివర్గం స్వీకరించాలని రాజు సూచించినాడని, త్వరలో జనరల్ ఎన్నికలు జరగనున్నందున ఏదో ఒక రాజకీయపక్షానికి అధికారాన్ని అప్పగించ పెట్టడం మంచిది కాదని రాజు గట్టిగా అభిప్రాయపడుతున్నాడని విశ్వసనీయమైన వర్గాలద్వారా తెలుస్తున్నది.

నెల్లూరు ఆగస్టు 28— విజయవాడవద్ద కృష్ణానదిలో జరిగిన లాంచి ప్రమాదంలో మునిగి చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపు తీర్మానం, నెల్లూరు సిపిలి లిబర్టీస్ యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు శ్రీయుతులు సి. వి. నరసింహం, అన్నల అంజనేయులు గార్లు నేడొక ప్రకటన చేశారు

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తగు పరిహారం ముట్టాలని, తరచు జరుగుతున్న యిటువంటి ప్రమాద సంఘటనలను గూర్చి సమగ్ర విచారణ జరిపించి, వాటి నివారణకు తగు చర్యలు తీసుకోవలెనని కూడా వారు కోరారు.

శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీకి $33\frac{1}{2}$ లక్షలు

విజిటింగ్ కమిటీ సిఫారసులకు గ్రాంట్స్ కమిషన్ ఆమోదం

తిరుపతి, ఆగస్టు 29—యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ విషయంలో విజిటింగ్ కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించి దిగువ పేర్కొన్న వివిధ పద్దులకింద మొత్తం 33 లక్షల 50 వేల ఖర్చుకు అంగీకరించింది.

లేబరేటరీ-22 లక్షలు, లైబ్రరీ-8 లక్షల 80 వేలు, సైంటిఫిక్ పరికరాలు 6 లక్షల 50 వేలు పుస్తకాలు, పత్రికలు లక్ష 25 వేలు.

మొత్తం పెట్టుబడి ఖర్చులో గ్రాంట్స్ కమిషన్ మూడింట రెండు వంతులు భరిస్తుంది. మిగిలినది యూనివర్శిటీగాని, రాష్ట్ర ప్రభుత్వంగాని రెండూ కలిసిగాని భరించవచ్చు.

న్యూఢిల్లీ, ఆగస్టు 29—ఇండియా ప్రభుత్వం హోంశాఖామంత్రి పండిట్ గోవిందవల్లభ్ పంత్ హైదరాబాదులో మూడురోజులపాటు పర్యటించి నేడు ఇప్పటికి తిరిగి వచ్చారు.

బళ్ళారి జిల్లాను కర్నాటకంలో చేర్చాలట

బొంబాయి అసెంబ్లీ కన్నడ సభ్యుల మెమొరాండం

పూనా, ఆగస్టు 29—బొంబాయి అసెంబ్లీలోని కన్నడ సభ్యులు 32 మంది కలిసి రాష్ట్రాల పునర్విభజన సంఘానికి ఒక మెమొరాండం పంపుతూ బళ్ళారి జిల్లాను కర్నాటక రాష్ట్రంలో చేర్చాలని కోరారు. బొంబాయి మంత్రి యం. పి. పాటిల్, డిప్యూటీ మంత్రి జట్టి, డిప్యూటీ స్పీకర్ కాంతి కూడా సంతకాలు చేసినవారిలో వున్నారు. జస్టిస్ మిత్రా, జస్టిస్ వాంఛూ లిద్దరూ బళ్ళారిజిల్లా ఎక్కువగా కన్నడ ప్రాంతమేనని చెప్పినప్పటికీ, బళ్ళారి పట్టణం, బళ్ళారి తాలూకాల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య అంతా పరిష్కారమైనట్లే లేక వల్లలో ఇండియా ప్రభుత్వం ప్రకటించినా, బళ్ళారి జిల్లా మొత్తాన్ని దిగమింగడానికి ఆంధ్రులు తిరిగి పాతసాకులనే చూపుతూ ప్రయత్నం చేస్తున్నారని వీరు ఈ మెమొరాండంలో పేర్కొన్నారు.

ఆంధ్రుల అక్రమ, అన్యాయపు కోర్కెలను పరిశీలించ నేరాదని హెచ్చరించి, ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయబడిన ఆలూరు, ఆదోని, రాయదుర్గం తాలూకాలలోని కన్నడ ప్రాంతాలను, ప్రస్తుతం మైసూరులో చేర్చబడిన బళ్ళారి జిల్లాను ముమ్ముందు ఏర్పడగల కర్నాటక రాష్ట్రంలో చేర్చాలని కూడా వీరు కోరారు.

చిన్న పరిశ్రమల అభివృద్ధి

జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు విజ్ఞప్తి

అహ్మదాబాదు, ఆగస్టు 28—భారత జాతీయ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు వారు ప్లానింగ్ కమిషన్‌కు ఈ మధ్యను ఒక మెమొరాండాన్ని సమర్పిస్తూ, ద్వితీయ పంచవర్ష ప్రణాళిక కింద దేశం అంతటా చిన్న పరిశ్రమలను అభివృద్ధి చేయాలని కోరారు. ప్రయివేటు పబ్లిక్ రంగాలలో ఆశించిన్న పారిశ్రామికాభివృద్ధి సాధ్యమైనంత హెచ్చు మందికి పని చూపేదిగాను, దేశంలోని కీలక పరిశ్రమలు, నిత్యజీవితావసర వస్తువులను ఉత్పత్తిచేసే పరిశ్రమల అవసరాలను తీర్చేదిగాను వుండి, సాధ్యమైనంతవరకు చిన్న పరిశ్రమలను, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేదిగా వుండాలని కోరినారు కూడా.

కార్మికుల సంతృప్తి, సహకారంపైనే ద్వితీయ పంచవర్ష ప్రణాళిక జయప్రదం కాగలదని అంటూ, కార్మికులకు అదనపు సౌకర్యాలు, ముఖ్యంగా పారిశ్రామిక వివాదాల పరిష్కారానికి ఏర్పాట్లు, సాంఘిక భద్రతకు సమాహూర్ని సహాయ కార్యక్రమాలు కావాలనికూడా వీరు తమ మెమొరాండంలో సూచించారు.

అన్ని పరిశ్రమలలోను వేతనాలను న్యాయంగా నిర్ణయింపజేయడానికిగాను ఒక కమిషన్‌ను ప్రత్యేకంగా నియమించాలనే వాదనను పునరుద్ఘాటించారు.

పరిశ్రమల నిర్వహణలో కార్మికులు భాగస్వాములు కావడానికి అనువుగాను, కంపెనీల లాభాలలో కార్మికులకు వాటా పెట్టడానికి తగిన ఏర్పాట్లు జరగాలని కూడా వీరు తమ మెమొరాండంలో విజ్ఞప్తి చేశారు.

1955 ఆగస్టు 31, బుధవారం
మన్మథనామ సంవత్సర
అధిక భాద్రపద శుద్ధ త్రయోదశి
త్రయోదశి వ॥ 12-47 గంటలవరకు
శ్రవణ సా॥ 6-31 గంటలవరకు
వర్జ్యం: రా॥ 10-55 నుండి 12-35 గంటలవరకు

రేడియో

(సెప్టెంబర్ 1,

విజయవాడ: 357.1 మీటర్లలో 6-50 స్వాగతం; 6-55 ప్రసార వి 7-0 (తె. వా), 7-15 మ్యూజిక్ 7-30 మ్యూజిక్ వరి; 8-0 (ఆం. మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల ద్యార్థులకు—(హిం. పా): చేసిన దుర్మార్గము ఫలితము: చెంగిజ్‌ఖాన్—ప్రసంగం; 1 మ్యూజిక్ 1-40 (హిం. తె. 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు—జీ నాటకరాలు: సందర్భాన్వయము—నాటిక; 4 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు—వీటి అంటా లను గమనించుము: వింతయైన జంతువు—ప్రసంగం; మీకు తెలుసా? ఆటపాట సాయంత్రం 5-30 ఈమని వెంకటమూర్తి 6-0 సంగీత శిక్షణ; 6-15 ప్రాంతీయవా 6-25 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6. గ్రామస్థుల కార్యక్రమం—విశేషమేమిటి? పాట, వ్యవసాయగోష్ఠి; ప్రకటనలు, వాతావరణం; 7-0 (తె. వా) 7-15 స్త్రీల కార్యక్రమం—గీతావళి: కోం వెంకటేశ్వరరావు; 7-30 లోకప్రభమము మండి లిలి); 7-50 (ఠి); 8-0 కాకి—హరికథాకాలక్షేపం: గొర్తి కొండయ్య 9-0 (ఆం. వా); 9-15 గీతావళి: కో వెంకటేశ్వరరావు; 9-30 (ఠి); 10-0 సమాప్తి.

మద్రాసు (ఎ): 270.3 మీటర్లు 6-50 స్వాగతం; 7-30 మాయవకం వేణుగోపాల అయ్యర్ (గా); 8-0 (ఆం. మధ్యాహ్నం 1-0 మహిళామండలి తెలు పండి: పాటలు: స్త్రీల పాటలు—ప్రసంగం: ములు: జామ్స్ జెల్లీస్—ప్రసంగం: పి. లా మంగళం; 1-30 (ఠి); 1-40 1-50 (ఠి); 4-30 (ఠి); 5-30 సి. వి. వెంకటేశ్వరన్ (వా (ఆం. వా)-స్థానిక ప్రకటనలు, వాణిజ్యవార్తలు (ఆం); 6-25 సరళి భాగీరథి: 9-0 (ఆం. వా): 9-15 ప్రసం (ఆం); 9-30 (న్యూ. ఠి); 10-0 (10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి): 211.3 మీటర్లలో 7-0 (తె. వా)—వాతావరణ సూచన; 7-1 (న్యూ. ఠి); మధ్యాహ్నం 12-0 కార్మికుల క్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు; 1-0 (ఠి); 1-30 (ఆం. వా); 1-4 (ఠి); 1-50 (తె. వా); 2-0 వినయ వి నుడు (వే); 2-15 ఉన్నత పాఠశాల విద్యా ర్థులకు: 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థు సాయంత్రం 6-15 ప్రాంతీయ వార్తలు; 6 (న్యూ. ఠి); 6-30 గ్రామస్థుల కార్య 7-0 (తె.వా); 7-15 గ్రామస్థుల కార్య 7-30 లోకప్రభమము—సమిష్ఠి నారాయణ: 7-50 గోష్ఠిగానం రాగం, పల్లవి—టి. ఆర్. ఆర్. కె. వెంకటరామశా కన్నన్ (మృ); 9-30 కటేశ్వర మేళరాగ కీర్తనలు—ఎస్. రాజం, పి. ఎస్. జె. ఎస్. దండపాణి (వీ); 10-0 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్: 411.0 మీటర్లలో 6-50 (ఠి); 6-55 కార్యక్రమ వివరణ; 7 (తె. వా); 7-15 గాత్రసంగీతం; 7-4 గీత; 8-0 (ఆం. హిం. వా); 8-30 ఏ. హె గూంజాకర్ (ఫ); మధ్యాహ్నం 12-30 (1-0 స్త్రీ సంసార్; 1-45 (ఠి); 1-50 (తె. వా); 3-45 పాఠశాలలకు—బడిలో నాటకశాల: కబీర్ నాటక; 'సుమిత్రానందన్ సింగ్' హిందీ కావ్యపఠనము: సాయంత్రం 5-3 ఏ. హెచ్. గూంజాకర్ (ఫ); 5-45 6-0 సాహిత్య కార్యక్రమం (ఉ): స్థానిక ప్రకటనలు; 6-45 గ్రామసీమ—ఏ కథ, బంగారుపాపాయి, ఇది విన్నారా? (తె. వా); 7-15 గ్రామసీమ—(స్త్రీ సాంఘిక సంక్షేమము: విద్య—లాభదాయ విరామసమయం: బొమ్మలు తయారుచేయుట ప్రసంగం: ఊరిబావి ముచ్చటలు: 8-0 సమిష్ఠి (ఉ) అబిద్ అలీఖాన్: 8-15 8-30 (న్యూ. ఠి); 9-0 (ఆం. 9-30 గాత్రసంగీతం: 10-0 ఆయచి 10-30 ప్రసార సమాప్తి.

భారత ప్రభుత్వం

1955 సెప్టెంబరులో స్టోరుల అమ్మకము

అన్యథా తెలియజేసిన తప్ప, వేలం అమ్మకములన్నీ ఉ. 10 గం. లకు ప్రారంభింపబడతాయి. వేలం కేటలాగులు, అమ్మకం షరతులు వగైరా వేలందారులనుండి పొందవచ్చును.

ఆవడి (1) 20వ, బేస్ ఆర్డినెన్సు డిపోవద్ద 12 వ తేదీ వివిధ రకాలలో అనేక ఎం. టి. వెహికిల్సు విడిభాగాలు-అనగా ఆక్సిల్ హౌసింగ్సు, పాపు అసెంబ్లీస్, రేడియేటర్ హోసెస్ వగైరా; (2) 3, ఎక్విప్ మెంట్ డిపో ఐ. ఏ. ఎఫ్. వద్ద-13వ తేదీ నైజాలవారి సల్లచర్మం పాదరక్షలు (3) ఇంజనీర్ స్టోర్సు డిపోవద్ద-13 వ తేదీ ఉ. 12 గం.లకు ప్లాస్టర్ బోర్డు షీట్లు, పైపు ఫిటింగులు, యితర చిల్లర యినుప సామానులు. మద్రాసు (4) మీనంబాకం విమానాశ్రయంవద్ద-15 వ తేదీ సిగ్నలింగ్ ల్యాంపు, అగ్నిమాపక యంత్రములు వగైరా. (5) సెయింట్ థామస్ మౌంట్, కమ్యూనికేషన్సు కంట్రోలరువద్ద-15 వ తేదీ ఉ. 11-30 గం. లకు-డి. సి. జనరేటరు (6) పెంబూరులో స్టోర్సు కంట్రోలరువద్ద-26 వ తేదీ-సంగినిలి, కరోడెడ్ 'హెచ్' వైర్ సంధిములు బెంగుళూరు (7) సప్లయి డిపోవద్ద 20 వ తేదీ-కైనకేన్సు 4 ఐ. జి. టియోలిన్లలు (8) హాలిడే ఏరియావద్ద-20 వ తేదీ ఉ. 12 గం. ఏ.సి. మోటార్లు. (9) 55 రిచమండ్ రోడ్డు 21వ తేదీ ఎం. ఎస్. ట్యూబులు బోల్టు నట్లు, చేతి పనిముట్లు యితర ఎలెక్ట్రికల్ ఆయిటంలు వగైరా (10) ఆగ్రాంలో అస్సేట్ వెహికల్సు పార్కు వద్ద-22 వ తేదీ-మోటారు స్పేర్లు.

వేలందార్లు:—1 వ నంబరు వేలం అమ్మకం, మద్రాస్ (2), నం. 24, జనరల్ పాటర్స్ రోడ్డు నందలి మెసర్సు గ్యాలి అండ్ కంపెనీ వారిచేతను, మిగిలిన వేలములు మద్రాసు (1) నం. 5 తంబు చెట్టి వీధి లోని మెసర్సు మ్యూరే అండ్ కంపెనీవారి చేతను జరుపబడతాయి.

నోటు:—(1) పైన తెలిపిన అమ్మకములు కారణములు తెలియజేయకుండా నేగద్దు చేయబడవచ్చును, (2) వేలం తేదీకి రెండు రోజులు ముందుగా ఆయా స్థలములవద్ద సోరులను తనిఖీ చేయవచ్చును. ప్రకటించినది:

డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సప్లయిస్ అండ్ డిస్పోజల్సు,
పి. బి. 1217, మద్రాసు-1.

AC/RCDM/ 120.

'అనాసిన్' లోని నాలుగు మందులతో మీ బాధ విముక్తిని పొందండి

'అనాసిన్' నాలుగు మందులయొక్క వైద్యులకు మిశ్రమము ... శ్రీఘ్రమైన ... ఒళ్ళు నొప్పి, తలనొప్పి, జ్వరం,పన్ను నొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రమైన విముక్తి

అనాసిన్‌లో ఇవి ఉన్నవి

1. క్వినైన్: అధికశక్తినిచ్చు మరియు జ్వరనివారణ మొదట్లు గుణాలకు ప్రఖ్యాతి గాంచినది. జ్వరాన్ని తగ్గించడంలో మిక్కిలి శక్తిగలది.
2. కఫీన్: బంహీనానికి మరియు చిక్కిపోయినవారికి తగిన ఔషధమని విరివిగా వాడబడుతున్నది.
3. ఫినాసిటిన్: తీవ్రమైన బాధ నివారణ జ్వరనివారణ యని ఖ్యాతిచెందినది.
4. అసెటైల్ సాలిసిలిక్ ఆసిడ్: తలనొప్పి, మరియు అలాంటి బాధలను పోగొట్టుటకు ఉపయుక్తమైనది.



ఈ నాలుగు మందులు సరిగ్గా వైద్యవిధానం సంయోగమువలె పనిచేయును 'అనాసిన్' గుండెకు హాని కలిగించదు కడుపును అవకతవక చేయదు. నొప్పి, తల నొప్పి బలులు పన్ను నొప్పి మరియు కండరాల నొప్పులనుండి శీఘ్రంగా సురక్షితమైన మరియు దూర్ఘమైన విముక్తి కొరకుప్పట్టూ 'అనాసిన్' నే వాడండి.

లక్షలాది మందికి బాధావిముక్తి కలిగించును

"వెనుకబడ్డ జాతుల అభివృద్ధి సాధనకు కేంద్రం సహాయం ముఖ్యావసరం"

పూర్తిభారాన్ని రాష్ట్రప్రభుత్వం వహించలేదని గుంటూరులో చతుర్థ మహాసభను ప్రారంభిస్తూ మంత్రి శ్రీ లచ్చన్నగారి సూచన

గుంటూరు, ఆగస్టు 28 — "వెనుక బడిన జాతుల అభివృద్ధికి ఆంధ్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది. కాని, వారి సత్వరం పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం చాలదు. ఇంత వరకూ ప్రభుత్వం సుమారు కొంత ధనం మంజూరు చేస్తుంటూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వమూ ఈ రాష్ట్రాలలోని వెనుక బడిన జాతుల అభివృద్ధికి కావలసిన సహాయ కార్యక్రమాలను అనుకూలపరచడం సాధ్యంకాదు" అని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి శ్రీ గౌతు లచ్చన్న గారు ఆంధ్ర రాష్ట్ర వెనుకబడిన జాతుల చతుర్థ మహాసభను నిన్న యిక్కడ ప్రారంభోత్సవం చేస్తూ చెప్పారు.

సభకు పార్లమెంటు సభ్యులు శ్రీ వి. వి. రమణగారు అధ్యక్షత వహించారు.

మంత్రి శ్రీ లచ్చన్నగారు తమ ఉపన్యాసంలో ఇలా చెప్పారు:

"ఈ రాష్ట్రంలోని వెనుకబడ్డ జాతుల అభివృద్ధికి నిర్వహించదగు సహాయ కార్యక్రమాలకు ఇండియా ప్రభుత్వంవద్దనుంచి సహాయం లభించడంలేదు. ఈ విషయమై ఆంధ్ర ప్రభుత్వం ప్రస్తావించి ఈ సంవత్సరం రెండు లక్షల యిమ్మని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రంనుంచి సహాయం లభించకపోతే వెనుకబడ్డ జాతులవారికి అవసరమైన సర్వ సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించజాలదు. రాష్ట్రం శైశవావస్థలో నేవుంది. అలాగని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చెయ్యకుండా వూరుకోడంలేదు. తన శక్తివంచన లేకుండా సహాయం చేస్తూనేవుంది.

"వెనుకబడ్డ జాతుల పరిశీలక సంఘం నివేదిక కొరకు, ఆ నివేదికపై కేంద్ర ప్రభుత్వం తెలియజేసే నిర్ణయంకొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తున్నది.

"విద్యా సదుపాయాలు, భూమిలేని పేదలకు భూముల మంజూరు, లంక భూములు కౌలుకివ్వడం, ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్, విద్యార్థులకు భోజన వసతి సదుపాయాలు, స్వల్ప ధరలకు నివేశన స్థలాల మంజూరు మొదలైన సౌకర్యాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడ్డ జాతులకు చేస్తున్న సహాయ కార్యక్రమాలలో ముఖ్యంగా పేర్కొనదగినవి.

"వెనుకబడ్డ జాతులకు నగదు జీతకింద ఖర్చు పెట్టే డబ్బు కాక, 1954-55 సంవత్సరంలో బోర్డింగ్ గ్రాంట్లు, స్కాలర్ షిప్పులు పరీక్ష రుసుముకింద 5,07,066 రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ సంవత్సరం బడ్జెటులో 5 30 500 రూపాయలకు సొమ్ము కేటాయించబడింది. ప్రభుత్వోద్యోగాలలో నూటికి 25 వంతులు వెనుకబడ్డ జాతులవారికి రిజర్వు చెయ్యబడినవి. పోలీసుద్వారా నింపవలసిన నూటికి 50 వంతుల ఉద్యోగాలలో కూడా వారి యోగ్యతలు పరిశీలింపబడుతవి.

"ఇంతమాత్రమే కాక ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో వెనుకబడ్డ జాతులవారికి క్రింది స్కీములను అమలుపరచడానికి కూడా ప్రభుత్వం సంకల్పించింది: (1) హైస్కూలు తరగతులలో విద్యార్థులకు కూడా స్కాలర్ షిప్పులివ్వడం. (2) హరిజన వెల్ఫేర్ స్కూళ్లలో మధ్యాహ్నం భోజన సదుపాయం కలుగజెయ్యడం. (3) కుటీరపరిశ్రమలు కల్పించడం (4) హరిజనులతోపాటు వివేశన స్థలాలు, గృహాలు యివ్వడం"

స్వాగతోపన్యాసం

మహాసభకు వివిధప్రాంతాలనుంచి వచ్చిన ప్రతినిధులకు శ్రీ దీవి కోటీశ్వరరావుగారు స్వాగతమిస్తూ ఇలా చెప్పారు:—

"మనుష్యుల మనుగడకు వర్ణవ్యవస్థ మొదట యేర్పాటు చెయ్యబడింది. ఈ వ్యవస్థ యొన్నటుకు పురూరవ చక్రవర్తికి పూర్వము 17వ తరము వాడైన ధర్మభూపుకు వర్ణవ్యవస్థ ఉండిన మొదట మానవులు సుఖ తరని నుడివెను. కొంతకాలమునకు విశ్వామిత్రునకు 7వ తరమువాడగు కౌశికువిశ్వషిసల్ల కార్యరూపము ధరించి మానవ జీవితం పరిమూవధిగా రూపొంది వృద్ధి కాజొచ్చెను. ఆటు తరువాత మానవ సమాజములోని కొందరు స్వార్థపరులు, నిరుద్యోగులు తమ ఆధిక్యతకొరకు స్వార్థచింతతో సమాజములో హెచ్చుతగ్గులు, తరతమ భేదములు పురికొల్పి సమాజ విచ్ఛిత్తికి కారకులైరి. ఈ స్థితికి పాలైనవారే వెనుకబడిన జాతులకు చెందినవారు.

"వెనుకబడినవారు ప్రభుత్వ సహాయము కావలెనని కోరుట మంచిదికాదు. వెనుకబడి ఉండుట ఆశయము కారాదు. మన లోపములను గుర్తించి, క్రమశిక్షణతో ముందుబడ్డ వారిని దేశింపక వారిలోని మంచిని గ్రహించి ఉత్తమ మార్గమున నడచుచు అనూయకు తావీయకుండురుగాక యని కోరుచున్నాను.

"వెనుకబడినవారు ఆడగ (తొక్క బడి ఉండుట విచారమైన విషయం. యిప్పుడు, మహాత్మాజీ పుట్టిన భూమిలో యిట్టి భేదము ఉండుట లజ్జాకరము. అది గ్రహించి భారత రాజ్యాంగమునందు వెనుకబడిన వారిగా వ్యవహరింపుటకు 10 సంవత్సరాలు గడువు పెట్టి కృషి చేయుటకు నిర్ణయించిరి. ఇప్పటికి 6 సంవత్సరాలు దాటెను. మిగిలిన 4 సంవత్సరాలలో ముందుబడిన వారితో సమముగా [illegible]

"మతాతీతమైన లౌకికరాజ్యాన్ని సాధించుట మహాత్ముని వాంఛ అయి నప్పటికీ, దేశంలో మత, కులాల ప్రాధాన్యత కొరకు అచటచట అనుచితమగు కృషిజరుగుచున్నది. ప్రభుత్వం దీనికి తగు జాగ్రత వహించనిచో స్వతంత్రతకే ముప్పు వాటిల్లగలదని మనం కూడా దీనిని గమనించ వలసినదిగా మిమ్ము అనుకోరుచున్నాను. ఇదిగాక సేవాన ఘూల పేరుతో యువకులకు సైనిక శిక్షణ మొసగు సంఘాలు తలలెత్తుచున్నవి. వీటిని విచ్చలవిడిగా సాగనిచ్చిన రాజ్యాంగానికి ప్రమాదమని హెచ్చరిక చేయుచుంటిని.

"భారతదేశములోని ప్రతి గ్రామము స్వయం పోషకముగా ఉండవలెనన్న గ్రామ చేతివృత్తులే ఆధారము. ఇట్టి వృత్తులకు చెందినవారే వెనుకబడిన జాతులవారు. ప్రతి మానవునకు, ప్రతి వర్గమునకు కావలసిన శాశ్వతమైన అనినాభావ సంబంధమైన జాతి నిర్దేశమై, నిలకడలేక యీనాడు వ్యవహరించుచుండుట కడు విచారకరమని. యీ లోటు యీనాటి భారతదేశ సౌభాగ్యమునకు చెరుపుగాని మచ్చగా నిలసిల్లి యున్నదని ప్రభుత్వము గ్రహించగలదని తెలుపుచుంటిని.

"వెనుకబడిన జాతుల పంచవృత్తుల ప్రాచీన శిల్ప ప్రాధాన్యతవల్ల నిర్మితమైన అజంతా యెల్లోరా తాజ్ మహల్, హంపి, నాగార్జున శిల్పఖండాల ప్రభావము వలన భారత ప్రాచీన ఆధ్యాత్మిక శక్తి దేశ ప్రజ విజ్ఞాన ప్రభావము వేనోళ్ళ చాటుచు భారత ప్రభుత్వం ప్రపంచ ప్రజల మన్ననలు పొందగలిగిన, శిల్పుల దేశాభ్యుదయకారకులు అను అభ్యోక్తి యథార్థములని రుజువగుచున్నది. చేతివృత్తి గల్గిన భారత దేశాన్ని వృత్తి ప్రాధాన్యతను ప్రోత్సహించవలసినదిగా ప్రభుత్వం వారిని కోరుచున్నాను."

అధ్యక్షోపన్యాసం

సభకు అధ్యక్షత వహించిన శ్రీ వి వి రమణ (యం. పి.) గారు తమ ఉపన్యాసంలో క్రిందివిధంగా తెలియజేశారు:—

"వెనుకబడిన జాతులకు ప్రత్యేకమైన సంఘం వుండాలనే వుద్దేశ్యాన్ని విమర్శించే వారు కొందరున్నారు. కేవలం పరిస్థితులు తెలియకనే ఈ సంఘాన్ని వ్యతిరేకించే వారెవరైనా వుంటే, వారందరూ తెలుసుకోవాలనే దృష్టితో, సరదాగా లేనీ పెట్టుకొనకుండా ఈ సమస్యను నాకు తెలిసి చేసుకోవలసిందని వినయపూర్వకంగా మనవిచేస్తున్నాను. ఈనాడు లక్షలాది వెనుకబడినజాతుల ప్రజల స్థితిగతులు అనేక విషయాలలో షెడ్యూల్డు తరగతుల వారికంటె ఎంతగా శోచనీయమైనవిగా వున్నాయో పరిశీలించాలి. అప్పుడు పరిస్థితుల నెరిగిచేసుకోటం చాల సులభం. వెనుకబడినజాతుల న్యాయమైన కోర్కెలను ముందుబెట్టిన జాతుల వారు గుర్తించి, వారి సమస్యలను నిశాలదృష్టితో మన్నించకపోతే, ఆ అగ్రజాతులన్నీ వీరి చేతులలో అపాయకరమైన చావుదెబ్బ తినక తప్పదేమోనని నేను భయపడుతున్నానని మనవిచేస్తున్నాను. నేను ముందడుగు వేసిన జాతులను హెచ్చరిక చేయుటంలేదు. బెదరించుటమూ లేదు. ముందు సంభవించగల పరిస్థితులను మాత్రమే పూహించి చెబుతున్నాను. ఎందుకంటే, అగ్రజాతులలో అన్ని రంగాలలోనూ వెనుకబడిన జాతుల అభ్యుదయానికి కృషిచేస్తూ ప్రోత్సాహపరుస్తుండే ఆదార్య రంగాగా రివంటివారు అతి అరుదుగా కనిపిస్తారు. నేను రంగాజీ పేరు దహరించినందుకు సన్నేహ్యయా అపార్థం చేసుకోనవసరంలేదు. నేను రంగాజీ రాజకీయ శిష్యుడను గనుక ఈ పేదలను [illegible]

"మరొక ముఖ్యవిషయం కూడా వుంది. నాకు తెలిసినంతవరకు, వెనుకబడిన జాతుల జనాభాకు సంబంధించి ప్రభుత్వంవారి దగ్గర సమాచారం సరైనదికాదు. ఎలాగైనా, అది నూటికి నలభైకి తగ్గదనీ, ప్రభుత్వంవారు చెబుతున్నట్లుగా నూటికి ముప్పైనాలుగు మాత్రం కాదనీ నేను భావిస్తున్నాను. అందువలన రాష్ట్రంలో వెనుకబడిన జాతుల జనాభాకు సంబంధించి సరైన అంకెల సేకరణకు పూనుకోనవలసి వుంది. ఈలోగా ప్రభుత్వంవారు తమ జనాభా లెక్కలనే ఆధారంగా గొని పుద్యోగాలలో నూటికి కనీసం ముప్పైనాలుగు చొప్పునైనా వెనుకబడిన జాతులకు ప్రత్యేకస్థానాలు ఉండేటట్లు జారీ చేయాలి. అలాగే వృత్తి విద్యా శాలలలో సీట్ల ప్రత్యేకింపు కూడా జరగాలి.

"మన వెనుకబడిన జాతుల ప్రజలు తాము తక్కువ అనే భావంతో చాలా బాధపడుతున్నారు. తాము పోటీకి నిలువజాలమని అగ్రజాతుల నాయినందుకోలేమని భావిస్తూ వెనుకబడియుండవలదని వారందరికి నా సలహా. వారంతా ఆత్మవిశ్వాసంతో, తమ కవకాశమున్నా ఏపనినైనా యితరులవలెనే తాము నిర్వహించగలమనే నమ్మకం పెంపొందించుకోవాలి. కాని, ఆ అవకాశం ఎలా వస్తుంది? ఇతర వర్గాలతోనూ ప్రభుత్వంతోనూ తగాదా పడటం ద్వారానా, అటువంటి అవకాశాలు కల్పించబడటానికి తాము తగినవారమేననే భావాన్ని కల్పించడం [illegible]"

[illegible]

ప్రొద్దుటూరు హైస్కూలుకు భవనాల కొరత

తీర్చవలసిందిగా మంత్రి శ్రీ చంద్రమౌళిగారికి విజ్ఞప్తి

ప్రొద్దుటూరు, ఆగస్టు 28 — విద్యాశాఖామంత్రి శ్రీ కె. చంద్రమౌళిగారు నిన్నరాత్రి ఈ పట్టణానికి రాగానే, అధికారులు, అనధికారులు, పట్టణ ప్రముఖులు, శాసనసభ్యులు శ్రీ కె. బాలనారాయణరెడ్డిగారు ఆయనకు స్వాగతమిచ్చారు.

మునాఫర్ బంగళాలో మంత్రి మకాం చేశారు. స్థానిక పురపాలకోన్నత పాఠశాలం విద్యార్థులు మంత్రిని కలుసుకొని భవనాల సౌకర్యం లేనందున షిఫ్ట్ పద్ధతి ప్రవేశపెట్టడంచేత విద్యార్థులకు చదువు సక్రమంగా అబ్బడం లేదని, ఇతర యిబ్బందులు కూడా ఎదుర్కొనవలసి వస్తున్నదని తెలుపుతూ ఒక వినతి పత్రం సమర్పించారు.

ఈ విషయం విద్యాశాఖా మాత్యులకు తెలియజేసి తగు వసతి కల్పించేటట్లు చూస్తానని మంత్రి వాగ్దానం చేశారు.

ప్రొద్దుటూరు నేతరంగు ఉత్పత్తి విక్రయదార్ల సంఘం తరఫున శ్రీ పంకదార రామస్వామిగారు ఒక వినతిపత్రం మంత్రికి సమర్పించారు. ఈ పరిశ్రమకు తగిన రక్షణ కల్పించవలసిందిగా వారు కోరారు.

పేరెంట్స్ అసోసియేషన్ తరఫున డాక్టర్ యం. వి. యస్. శర్మగారు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వపు బాలికోన్నత పాఠశాలకు స్థలం కావాలని కోరారు. పురపాలకోన్నత పాఠశాలను అభివృద్ధి చెయ్యాలని, బేసిక్ పాఠశాలలో మాధ్యమిక పాఠశాల ఏర్పాటు చెయ్యాలని అచ్చటికి రోడ్డు సౌకర్యం కలిగించాలని అర్థించారు.

మంత్రి ఈ విషయమై తగు శ్రద్ధ వహిస్తానన్నారు.

నేటి వుదయం మంత్రి స్థానిక పురపాలకోన్నత పాఠశాలకు వెళ్ళగా అచ్చట ప్రధానోపాధ్యాయులు శ్రీ సి. సుందరయ్యంగార్లు స్వాగతమిచ్చారు. హైస్కూలు దుస్థితిని గురించి ఆయన మంత్రికి తెలియజేశారు.

మధ్యాహ్నం మంత్రి ఎర్రగుంట్ల వెళ్ళారు.

పోలవరం తాలూకాలో బెబ్బులి విహారం

కొవ్వూరు, ఆగస్టు 28 — పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం తాలూకా కుంకాల పేట, జిల్లెల్లగూడెం, మునిగొవ్వల గ్రామాల సమీపంలో నరమాంసం రుచిమరగిన బెబ్బులి విహరిస్తూ యిప్పటి వరకు ముగ్గురిని చంపి, సుమారు వంద మందిని గాయపరచిందని ఆయా ప్రాంతాలలోని గిరిజనులు, గ్రామస్థులు భయాందోళనలు చెందుతున్నారని శాసన సభ్యులు శ్రీ పునూరు కోదండరామయ్యగారు తెలియజేస్తున్నారు. సుమారు 100 పశువులను గూడా ఈ పులి పొట్టన పెట్టుకున్నదట. ప్రభుత్వం బెబ్బులిని చంపించి ఈ ప్రజలను కాపాడవలసినదిగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

బారువకు మంత్రి శ్రీ లచ్చన్నగారి రాక

బారువ, ఆగస్టు 28 — విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి శ్రీ గౌతు లచ్చన్నగారు బారువకు ఇటీవలవచ్చారు.

స్థానికోన్నత పాఠశాలా ఉపాధ్యాయులు, విద్యార్థులు మంత్రికి స్వాగతం చెప్పారు. పాఠశాలా ఆవరణలో పెద్ద సభ జరుపబడింది. సభకు లచ్చన్నగారు అధ్యక్షత వహించారు.

అసెంబ్లీ సభ్యులు శ్రీ కొత్తపల్లి పున్నయ్యగారు, ప్రభుత్వోద్యోగులు, పుర ప్రముఖులు పలువురు సభకు వచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులుగూడ పాఠశాలాభివృద్ధికి సహాయపడవలసిందిగా కోరుతూ మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు.

శ్రీ పున్నయ్యగారు విద్యార్థుల బాధ్యతలను గూర్చి నుడివారు.

మంత్రి వినతి పత్రాలకు ఉచితరీతిని సమాధానం చెప్పారు.

కాలయ్య, పుసునాక శ్రీరాములు. కె. కామయ్య చౌదరి, బి. వి. శివయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, చేబోలు హనుమయ్య, డాక్టర్ పి. వీరయ్య చౌదరి, జి. నరహరిగార్లు వున్నారు. శ్రీయుతులు పై. అబద్దియ్య, అంగాని భగవంతరావు నందా నారాయణప్ప, అంకం వెంకటపతి, బి. మార్కండేయులు పి. వెంకటేశ్వర్లు, పగడాల లక్ష్మయ్యగార్లు (వెనుకబడ్డ జాతుల నాయకులు) కూడా సభలో పాల్గొన్నారు.

కార్యదర్శి శ్రీ యన్. వీరాచారిగారు నివేదిక చదివారు.

మహాసభకు సందేశాలు పంపినవారిలో ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యస్. రాధాకృష్ణన్, శ్రీ జి. వి. మవలంకర్, శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్, డాక్టర్ పంజాబరావు దేశ్‌ముఖ్, శ్రీ ఎ. నారాయణప్ప, శ్రీ బి. రాజగోపాలరావుగార్లు పెలరు

కాంగ్రెసుకు కొత్త సభ్యులు

రాయలసీమ

కడప, ఆగస్టు 26 — కడప జిల్లా కాంగ్రెసు తాలూకా సంఘాల సభ్యులు ఎన్నుకోబడ్డట్లు ఎలక్షన్ ఆఫీసర్ శ్రీ వి. బాలిరెడ్డిగారు ప్రకటిస్తున్నారు.

కడప తాలూకా:— శ్రీయుతులు మాచుపూరు వీరారెడ్డి, రామిరెడ్డిగారి చిన్నసుబ్బారెడ్డి, చిలేకాంపల్లె కొండారెడ్డి, లోమడ గంగిరెడ్డి, పెనిబల్లె యల్లారెడ్డి, పసుమూరు శేరాముల రెడ్డి, నొస్సం నారాయణ రెడ్డి, యస్. ఏ. సత్తార్. యస్. ఖదియన్సీన్, కె. రామచంద్రరావు గార్లు.

రాయచోటి తాలూకా:— శ్రీయుతులు కొత్తప్పగారి సూర్యనారాయణరెడ్డి, వి. వెంకటరెడ్డి, మహమ్మద్ రహంతుల్లా, నాసిర్ హుస్సేన్, యస్. పీహ్మాం, పానపురెడ్డి క్రిష్ణారెడ్డి, వల్లూరు పెద్దసుబ్బిరెడ్డి, పద్దమాని పుల్లారెడ్డి, డి. నారాయణ రెడ్డి, పి. వోబుళరెడ్డి, టి. విశ్వనాథరెడ్డిగార్లు.

పులివెందుల తాలూకా:— శ్రీ యుతులు ఆళ్ళ ఈశ్వరరెడ్డి, ముంకు రామసుబ్బయ్యశెట్టి, ఏ. ఏ. వీరారెడ్డి, యస్. కె. గైబూసాబు, మిట్టా రాధాకృష్ణయ్యగార్లు.

కమలాపురం తాలూకా:— శ్రీ యుతులు రామిరెడ్డి, యస్. చెన్నారెడ్డి, యస్. వెంకటరెడ్డి, నాగులగూడ్ల వెంకటన్న పుల్లూరి వెంకటసుబ్బారెడ్డిగార్లు.

జమ్మలమడుగు తాలూకా:— శ్రీయుతులు ఆపురెడ్డిగారి నాగిరెడ్డి, మెకల్లో చెన్నగారి వెంకటరెడ్డి, డాక్టర్ సైలస్, వీరం రామిరెడ్డి, ధవిరెడ్డి చిన్న వెంకటరెడ్డిగార్లు.

బద్వేలి తాలూకా:— శ్రీ యుతులు మన్నెం పుల్లారెడ్డి, ముల్లా హుసేన్‌మియా, [illegible] చెన్నప్ప, బొమ్ము పోలిరెడ్డి, పెద్దిరెడ్డి చెన్నారెడ్డిగార్లు.

ప్రొద్దుటూరు తాలూకా:— శ్రీ యుతులు ఇరగోలు చెన్నారెడ్డి, రావుల మునిరెడ్డి, కొట్టపల్లె పెద్ద నాగిరెడ్డి. చిల్లా చిన్నసుబ్బిరెడ్డి, రేబగారి చిన్న నారపురెడ్డి, దొంతు కొండయ్య, నందిమండలం చిన్న సుబ్బిరెడ్డి, పల్లూరు నారపురెడ్డి, పాలగిరి సుబ్బిరెడ్డి, పాలగిరి వోబుళరెడ్డి, నారు నాగిరెడ్డి, మంచాల కృష్ణయ్య, మదన్నపల్లె పెద్దన్న శెట్టి, కె. రామయ్యశెట్టిగార్లు.

రాజంపేట తాలూకా:— శ్రీ యుతులు పెందదాని వెంకట సుబ్బయ్య, ఆరె అన్నయ్య, వి. ఆర్. సత్యనారాయణ, పాలెం పట్టాభిరామరెడ్డి, బుధవారపు వెంకట సుబ్బయ్య, పదవల సుబ్బన్న, గడియాం వెంకట సుబ్బయ్య, పేంపురెడ్డి గంగిరెడ్డి, బూరెడ్డి బాలయ్య, యస్. కాశిం సాహెబ్‌గార్లు.

సిద్ధవటం తాలూకా:— శ్రీ యుతులు సాలం యిఖరెడ్డి, మాచుపల్లె గోపిందురెడ్డి, [illegible]రెడ్డి, మన్నెం సుబ్బారెడ్డి, [illegible] వెంకటరామరెడ్డి, నాగిరెడ్డి సుబ్బారెడ్డి, వెలగల సుబ్బిరెడ్డిగార్లు.

నెలూరు జిల్లాలో తాలూకా కాంగ్రెసు ఎన్నికలు

నెల్లూరు, ఆగస్టు 26 — దిగువ పేర్కొన్నవారు ఆయా తాలూకా కాంగ్రెసు సంఘాలకు పోటీలకు డా ఎన్నికైనట్లు జిల్లా కాంగ్రెసు ఎన్నికోద్యోగి శ్రీ కె. పుట్టం సుబ్బుతంగాడు ప్రకటిస్తున్నారు.

కావలి తాలూకా:— శ్రీయుతులు కేసరి [illegible] రామయ్య, బొమ్మారెడ్డి శంకరరెడ్డి, [illegible] ఎ. జబ్బార్, ఖద్దు వెంకటకృష్ణయ్య, [illegible] బాలాంజనేయులురెడ్డి, వేమిరెడ్డి [illegible]రెడ్డి, కేతిరెడ్డి వెంకారెడ్డి ముమ్మిడి [illegible]గభూషణం, వాకా అంజరెడ్డి, కేతిరెడ్డి [illegible]రెడ్డి మారవాటి పిచ్చిరెడ్డి, యనకొల్లు [illegible]య్య, ఒంటేరు సుందరరామిరెడ్డి, తిరుపతిశెట్టి రంగయ్యగార్లు.

ఉదయగిరి తాలూకా:— శ్రీయుతులు [illegible] కేశవులురెడ్డి, రామిరెడ్డి సుబ్బరామశెట్టి, మహ్మద్ జాఫర్ సాహెబ్ వారాల [illegible]య్య, వాలగిరి ఆదూరయ్యగార్లు.

[illegible] తాలూకా:— శ్రీయుతులు [illegible]రెడ్డి, పాండురంగారెడ్డి, ముప్పిరాల [illegible] వెంకటరత్నం, కె. చలమరాజు, [illegible]పూరు వెంచురామిరెడ్డి అల్లూరు వెంగయ్య, [illegible] స్వామిరెడ్డి బట్లశెట్టి గోవిందశెట్టి, ఎ. యం. ఆర్. గుప్త, దేవతా చెంచురామయ్య, [illegible] శివలాలాగార్లు.

వెంకటగిరి తాలూకా: శ్రీ యుతులు పుచ్చారు సుబ్బారెడ్డి, [illegible] నాయుడు, రంగినేని రామానాయుడు. [illegible] పుల్లారెడ్డి, నెమ [illegible] బాలకృష్ణారెడ్డి, వేముల కృష్ణమనాయుడు, దాదు వెంకట సుబ్బయ్య. పేరశెట్టి గుర్నాదం, [illegible] కృష్ణయ్య. పుదుచ్చేరి రామకృష్ణయ్యగార్లు.

ఆత్మకూరుతాలూకా: శ్రీ పొలగోటి పిచ్చిరెడ్డి, శ్రీ గంగపరం చినవెంకటస్వామి నాయుడుగార్లు.

గూడూరుటవున్:— శ్రీ యుతులు కికిరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, సయ్యద్ హషీం, మనుకోటురంగారెడ్డి, కోటారెడ్డి రమణారెడ్డి, షేక్ మహ్మద్ సాహెబ్. ఎనుపులేటి కొద్దయ్య నాయుడుగార్లు.

నెల్లూరు టవున్:— శ్రీ ఇంటి కృష్ణారావుగారు.

బస్సు ప్రమాదంలో బకరు మరణం

[illegible] ఆగస్టు 28 — [illegible]

[illegible]

నిష్పాక్షికంగా విధుల నిర్వహణ

సెక్రటేరియట్ ఉద్యోగుల సమావేశంలో ఉపన్యాస

కర్నూలు, ఆగస్టు 28 — గుర్తింపు పొందిన తమ సాధ్యాలను నిష్పాక్షికంగా నిర్వహించడానికి అవసరమైన ఆదాయం, శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవాలని ఆంధ్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శ్రీ ఎ. పుల్లారెడ్డిగారు నిన్న సాయంత్రం యిక్కడ ఆంధ్ర సెక్రటేరియట్ అసోసియేషన్‌వారు నిర్వహిస్తున్న సేవా వారోత్సవాల సందర్భంగా జరిగిన తుది సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ఉపన్యసించారు.

సెక్రటేరియట్‌లో విచిత్రమైన పోకడ కలదని, వున్న కార్యక్రమాన్ని నిర్వహించడానికి శక్తి సామర్థ్యాలు వినియోగించడానికి బదులుగా లేని కార్యక్రమాన్ని నిర్వహించవలసిన ఆగత్యాన్ని గురించి నచ్చచెప్పడానికి కారణాలను చూపించడంలో శక్తిసామర్థ్యాలు వినియోగించబడుతున్నవని, ఫైళ్ళ పరిష్కారానికి ఏరోయేకార స్వభావ మవసరమని శ్రీ పుల్లారెడ్డిగారు చెప్పారు.

ఆంధ్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చెయిర్మన్ శ్రీ వి. వివేకానందమూర్తిగారు మాట్లాడుతూ, ఆంధ్ర సెక్రటేరియట్ అసోసియేషన్ నూతన రాష్ట్రనిర్మాణంలో విశిష్టమైన అనుభవాన్ని పొందినదని, సేవాధర్మాలు సెక్రటేరియట్ ఉద్యోగులను సమైక్యపరచడం హర్షణీయమని తెలిపారు.

పోలీసు రాజ్యం క్షేమరాజ్యంగా పరిణమం చెందినప్పుడు ఉద్యోగ నైపుణ్యానికి సంబంధించిన ప్రమాణాలు పడిపోవడం అనివార్యమని, ఉద్యోగుల కార్యభారం హెచ్చినదని, అదనపు కార్యక్రమ నిర్వహణకు ఎక్కువమందిని నియమించడం అవసరమని, బహుముఖ కార్యభార నిర్వహణలో యువకులకు శిక్షణ నివ్వడానికి ఉన్నతోద్యోగులకు వ్యవధి లేకపోవడం కూడా కద్దు అని, కార్యక్రమాన్ని ఉత్తమంగా నిర్వహించేటట్లుగా మార్చడానికి సర్వీసు పెసను వక్రమంగా పునర్నిర్మించాలని పేర్కొన్నారు.

ఆరోగ్య, స్థానిక స్వపరిపాలన శాఖల కార్యదర్శి శ్రీ ఎస్. ఆర్. కైవార్ మాట్లాడుతూ, ఉద్యోగులు తమ విధులను ధర్మంగా, నిష్పాక్షికంగా నిర్వర్తించాలని తెలిపారు.

సర్వీసు నిబంధనావళిని సులభతరం చేయాలని, ఖచిలీల మంచిచెడ్డల గురించి నిర్ణయించవలసిందిగా సర్వీసు కమిషన్‌ను కోరాలని ఆయన సూచించారు.

జిల్లాలలో సమస్యల పరిష్కారానికి సరియైన చర్యలు సత్వరంగా తీసుకొనకపోవడమూలంగా సెక్రటేరియట్ నిర్వహించవలసిన కార్యక్రమం పెరిగిపోతున్నదని, ప్రతి సమస్యలోను అనుకూల మెనటిదో, ప్రతికూల మైనటిదో స్థానిక అధికారులు నిర్ణయ మివ్వడం అత్యవసరమని, అతర్వాత ఆ సమస్యా పరిష్కారానికి ఉన్నత స్థాయిలో సత్వర చర్యలు తీసుకోడానికి వీలు ఏర్పడగలదని శ్రీ కైవార్ తెలిపారు.

స్పెషల్ చీఫ్ ఇంజనీరు శ్రీ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్‌గారు మాట్లాడుతూ, వీలైనంత సంగ్రహంగా నోట్స్ వ్రాయడానికి ఉద్యోగులు ప్రయత్నించాలని, ఉద్యోగాలలో కొత్తగా కోరిన వ్యక్తులకు సక్రమంగా శిక్షణ యివ్వడంద్వారా సీనియర్ ఉద్యోగులు తోడ్పడాలని సూచించారు.

అసోసియేషన్ సభ్యుడు శ్రీ ఎస్ రామమూర్తిగారు మాట్లాడుతూ కోర్టులలో వ్యక్తులు దాఖలుచేసిన దరఖాస్తులకు సంబంధించిన కాగితాలన్నీ వెంటనే పరిష్కరింపబడవలసి వుటుగా వ్రాయబడి అనేక్యాకంగా సెక్రటేరియట్‌కు వస్తున్నవని, పంచవర్ష ప్రణాళిక నిర్వహణకు కోట్లలో విపరీతంగా సొమ్ము ఖర్చుచేయబడు తున్నప్పటికీ నాన్-గెజెటెడ్ ఉద్యోగుల స్థితిగతుల అభివృద్ధికి రెండు మూడు కోట్ల రూపాయల వరకైనా ఖర్చుచేయక పోవడం శోచనీయమని చెప్పారు.

శ్రీ పుల్లారెడ్డిగారు మాట్లాడుతూ ఉద్యోగుల కోరికలు గురించి ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చిన అవకాశాలన్నీ పూర్తిగా వినియోగించబడ్డాయని, ప్రణాళికల లక్ష్యం ఉత్పత్తిని హెచ్చించడమేనని, జీతాలను పెంచడం ద్వారా ఖర్చును పెంచడం కాదని, ప్రణాళికలతో సంబంధం లేకుండా జీతాలకు సంబంధించిన సమస్యలు వాటి మంచిచెడ్డలను బట్టి పరిష్కరించబడగలవని పేర్కొన్నారు.

ఆంధ్ర సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ పి. గోపాలరావుగారు వందన సమర్పణ చేశారు.

సంగంజాగర్లమూడిలో వికలాంగులైన విద్యార్థులకు హాస్టల్

గుంటూరు, ఆగస్టు 28 — గుంటూరు జిల్లా భారత సేవక సమాజం ఆధ్వర్యాన గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి గ్రామంలో సంగంజాగర్లమూడి మహిళా సంక్షేమ శాఖ ఆధిపత్యాన విద్యార్థులైన వికలాంగులకు (5 మొదలు 15 సంవత్సరాల లోపువారికి) ఒక హాస్టలు నిర్మింపబడనున్నది.

వికలాంగులైన విద్యార్థులు, విద్యార్థినులు తమ తమ దరఖాస్తు వివరాలను సమస్తుతో సహా సెప్టెంబరు 5వ తారీఖు లోపుగా గుంటూరు జిల్లా "భారత సేవక సమాజ" కన్వీనరు డాక్టర్ ఎ. [illegible] గారు (గుంటూరు) తమకు పంపవలసినదిగా కోరుతున్నారు. నిర్మించబోయే హాస్టలుకు 20 మంది విద్యార్థులకు మాత్రమే ఎంపిక [illegible]

[illegible] ఆగస్టు 29 — [illegible] 10,000 రూపాయల [illegible] నిగరడు, నగలను ఎత్తుకపోయారు.



పందెములలో విజయ పరంపరలు

బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్
16 జూలై
1, 2, 3, 4 స్థానాలు-మెర్సిడెస్ బెంజ్

స్పోర్ట్సు కార్ పందెం
1, 2, 3, 4 స్థానాలు-ఆస్టన్ మార్టిన్

డచ్ టి. టి.
16 జూలై
500 సి సి జిమోఫ్ ప్యాక్ - గిలెరా
సైడ్ కార్ ఫాస్ట్ - బి. యమ్. డబ్ల్యు.

అన్ని కాస్ట్రోల్‌తోనే

Wakefield Castrol Motor Oil
చమురులలో శ్రేష్ఠతర మైనది
సి. సి. వేక్‌ఫీల్డు అండ్ కో లిమిటెడ్
G.69



అప్రతిమానంగా పనిచేయడంలో ప్రఖ్యాతి గాంచినది

భారతీయ నృత్యకళాకారులు తమ ప్రావీణ్యతకి ప్రపంచమంతటా పేరు పొందారు. ఈస్టరన్ స్టార్ సైకిళ్ళు అంతకు తక్కువ ప్రసిద్ధి కెక్కినవి కావు. జర్మన్, బ్రిటిష్, భారతీయ సాంకేతిక ప్రవీణుల పర్యవేక్షణ క్రింద తయారుచేయబడి, ఈ సైకిళ్ళు మన్నికకు, చిరకాలం పనిచేయడానికి, నమ్మకానికి పేరుపొందాయి

ఈస్టరన్ స్టార్
ద అట్లాస్ సైకిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పోస్ట్ బాక్స్ — ఢిల్లీవద్ద

గాజియాబాదు, కలకత్తా, బొంబాయి, హైద్రాబాదు వర్తకులు [illegible] ఈస్టరన్ స్టార్ ఏజెన్సీలకు ఢిల్లీ, భారత ప్రభుత్వంలో రేటు కాంట్రాక్టు చేసుకొనబడ మైనది.

R.S. DAYAL INK REGD.
దయాళ్ ఇంక్
BEST FOR ALL PENS
DAYALBAGH INK FACTORY KAKINADA

డబ్బాలలో సీలు చేయబడిన బార్లీ - నిర్భయముగా వాడవచ్చును

రాబిన్సన్స్ పెర్ల్ బార్లీ శ్రేష్ఠమైన గింజల నుండి తయారు గాబడినందువలన పుష్టి పోషణనిచ్చి సులభముగా జీర్ణమగును. ఆరోగ్యప్రదమగు రీతిని డబ్బాలలో నింప బడినది గావున చంటిపిల్లలకు, దుర్బలులకు, బాలెంతరాళ్లకు నిర్భయముగా వాడుక చేయవచ్చును.

ROBINSON'S PEARL BARLEY

రాబిన్సన్స్ పెర్ల్ బార్లీనే కోరండి
ప్రతి బార్లీగింజ పరిశుద్ధమైనది

క్రీడాలోకం

డిల్లీక్లాత్ మిల్స్ ఫుట్‌బాల్ పోటీలు

28 టీములు పాల్గొంటవట

మా ఢిల్లీ, ఆగస్టు 28 — సెప్టెంబరు 25 వ తేదీనుంచి ఇక్కడ ప్రారంభం కానున్న ఢిల్లీ క్లాత్ మిల్స్ ఫుట్‌బాల్ పోటీలలో మొత్తం 28 జట్లు పాల్గొనడానికి అవకాశమివ్వబడుతున్నది. పోటీలలో పాల్గొనగోరు వారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీలోగా దరఖాస్తులు పంపుకోవాలి.

బైట ప్రాంతాలనుంచి క్రింది జట్లు ఇంతవరకు ప్రవేశం కోరినవి:

హైదరాబాద్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఎలెవెన్, బొంబాయి టాటా స్పోర్ట్స్ క్లబ్బు, బెంగుళూరు హిందూస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్, దేవొలాలి ఆర్టిలరీ సెంటర్, అంబాలా హీరోస్ క్లబ్బు

30 మైళ్ల నడక

హంగేరియన్ చే కొత్త రికార్డు స్థాపన

లండన్, ఆగస్టు 29 - లాసెలో సామూగ్యి అనే హంగేరీ దేశస్థుడు 30 మైళ్ళ దూరాన్ని నాలుగు గంటల, 18 నిమిషాల, 23.4 సెకండ్లలో నడచి తన ప్రపంచ రికార్డునే అధిగమించినట్లు ఎమ్. టి. ఐ. అనే హంగేరియన్ వార్తా సంస్థ ప్రకటించినట్లు రాయిటర్ వార్తా సంస్థ తెల్పుతున్నది.

లంకలో క్రీడోత్సవం

పెక్కుమంది భారతీయులు పాల్గొంటారట

కొలంబో, ఆగస్టు 29 — కొలంబోలో సెప్టెంబర్ 10, 11 తేదీలలో జరుగనున్న క్రీడోత్సవంలో క్రింది భారతీయ ప్రవీణులు పాల్గొంటున్నారు.

జె. బి. జోసఫ్, రాఘవన్; వి. డి. సామ్సెల్లైస్, లక్ష్మణన్, ప్రేమ్ కోసెన్ గాబెయెల్, మారిస్ సుందర్ ముత్తప్ప, రావ్ గజపత్ చంద్రన్, కె. యు. నారి, సోమ

డేవిస్ కప్పు లాన్ టెన్నిస్ పోటీలు

చివరి మ్యాచి కూడా ఆస్ట్రేలియా గెలుచుకొన్న వైనం

న్యూయార్క్, ఆగస్టు 28 — నేడిక్కడ ఫారెస్ట్ హిల్సులో డేవిస్ కప్పు లాన్ టెన్నిస్ అంతిమ పోటీలో మిగిలిన మ్యాచిని కూడా ఆస్ట్రేలియా గెలుచుకొన్నది.

మొత్తం ఐదు మ్యాచీలలో ఐదింటిని ఆస్ట్రేలియా అమెరికా పై నాల్గింటిని గెలుచుకొన్నది. మిగిలిన మ్యాచిని కూడా నేడు గెలుచుకొన్నది (5-0) నేటి పోటీలో కెన్ రోజ్వాల్ (ఆస్ట్రేలియా) హామ్ రిచర్డ్సన్ ను (అమెరికా) 6-4, 3-6, 6-1, 6-4 గేములతో ఓడించాడు.

జాపనీయులకు అమెరికన్ ఛాంపియన్‌షిప్

బ్రూక్లిన్, ఆగస్టు 28 — నేడిక్కడ అమెరికన్ లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలలో పురుషుల జంట ఫైనల్ మ్యాచిలో జాపనీస్ డేవిస్ కప్పు ఆటగాళ్ళు అట్సూషి మియాగి, కోసీకా మోకోసీలు అమెరికన్ జంట జెరీ మోస్, బిల్ క్విలియన్ లపై 6-2, 6-3, 3-6, 1-6, 6-4 గేములతో విజయమొందారు.

మన హాకీ జట్టుకు ఘన విజయం

ఎడిలెడ్ లో

ఎడిలెడ్, ఆగస్టు 29 — న్యూజిలెండ్‌లో పర్యటన ముగించుకొని, దారిలో ఆస్ట్రేలియా సందర్శించిన ఢిల్లీ వాండరర్స్ అనే ఇండియన్ హాకీ జట్టు, దక్షిణ ఆస్ట్రేలియా హాకీ టీముకు నేడిక్కడ జరిగిన పోటీలో భారతీయులు 7-0 గోలుతో గెలుపొందారు.

బల్బీర్ సింగ్ నాలుగు గోలు, నరేష్ చందర్, పి. లాల్, ఆర్. ఎస్. జెంటిల్ తలా ఒక గోలు కొట్టారు.

బొంబాయి, సౌరాష్ట్రం ఋణాలు వసూలు

బొంబాయి, ఆగస్టు 30 — బొంబాయి సౌరాష్ట్ర ప్రభుత్వాలు రెండింటివద్ద ఉపయోగించిన 42½ లక్షల రూపాయల ఋణాలు నేటి ఉదయానికి వసూలు అయినట్లు రిజర్వు బ్యాంకి వారు నేడు ప్రకటించారు 1957 నాటికి చెల్లగవే ఈ అప్పులకు నూటికి నాలుగు రూపాయల వడ్డీని చెల్లిస్తారు.

వున్నపుడు
మీరు
హోటల్ ఎయిర్‌లైన్స్
మౌంట్ రోడ్డు
(ఇండియన్ ఎయిర్ లైన్స్ బుకింగ్ ఆఫీస్ ఎదుట)
బసచేయండి
ఎయిర్ కండిషన్ గదులు, స్నాన సదుపాయాలు గలవు

దేశంలో త్వరితంగా నిపుణులకు తర్ఫీదు

ఉన్నతాధికార సంస్థ నియామకం జరగగలదని మంత్రి శ్రీ కృష్ణమాచారి సూచన

(మన విలేకరి) బెంగుళూరు, ఆగస్టు 29 —

పారిశ్రామికుల మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారిగారు చిన్న పరిశ్రమల కేంద్ర సంఘ సమావేశంలో ప్రసంగిస్తూ, దేశంలో పారిశ్రామికాభివృద్ధి, ముఖ్యంగా చిన్న పరిశ్రమలలో అభివృద్ధి గమనీయమైనది వుండక పోవడానికి ప్రధానమైన కారణం తగినంతగా సాంకేతిక నిపుణులు లేకపోవడమేనని చెప్పారు.

ఇండియా ప్రభుత్వం సొంతంగా ప్రారంభించనున్న ఉక్కు ఫ్యాక్టరీలకు 5,000మంది ఇంజనీరు, 10,000 మంది ఇతర నిపుణులు కావాలి. ఇది చాలా పెద్ద సమస్యగా వున్నదని, ఇంతమందిని సమకూర్చడం ఎలాగో తనకు తెలియకుండా వున్నదని కూడా మంత్రి శ్రీ కృష్ణమాచారిగారు చెబుతూ, వివిధ పరిశ్రమలకు, ముఖ్యంగా ఉక్కు ఫ్యాక్టరీలకు కావలసిన నిపుణులను యుద్ధసమయంలోవలె తర్ఫీదు ఇచ్చి, అందుబాటుచేయడానికి అనువుగా ఒక ఉన్నతాధికార సంస్థను నెలకొల్పాలని తాను ఆలోచిస్తున్నట్లు తెలియజేశారు. ఇండియాలో తగినంతమందికి తర్ఫీదు ఇవ్వడానికి కొందరు విదేశ నిపుణులు కలరని అంటూ, అవసరాలను తీర్చడానికి వారు మాత్రమే సరిపోరని కూడా తెలియజేశారు.

చిన్న పరిశ్రమలను ఎదుర్కొంటున్న సమస్యలలో, వాటిని నడపడానికి, ముఖ్యంగా వాటి సరకులకు మార్కెటింగ్ సౌకర్యాలు కలిగించడానికి ఆర్థిక సౌకర్యాలు కలిగించడమనేది ప్రధాన సమస్యగా పేర్కొంటూ చేనేత పరిశ్రమలోను, ఆనంద్‌లోని పాల పరిశ్రమలోను సహకారోద్యమం ద్వారా జరిగిన ప్రణాళికా బద్ధమైన పరపతి సౌకర్యాలను చిన్న పరిశ్రమలకు కూడా కలిగించవచ్చునని చెప్పారు.

చిన్న పరిశ్రమలలో తయారైన సరుకులకు మార్కెటింగ్ సౌకర్యాలు కలిగించడానికిగాను పరపతి ఏర్పాట్లు తగిన తగా చేసినప్పుడు, మిగిలిన సదుపాయాలన్నీ వాటంతట అవే జరిగిపోగలవని కూడా మంత్రి శ్రీ కృష్ణమాచారిగారు అన్నారు. సాంకేతిక నిపుణుల సమస్యను కొంతవరకైనా పరిష్కరించడానికిగాను, రెండు మూడు జిల్లాలలో చిన్నపరిశ్రమలను కేంద్రీకరింపజేయాలని రాష్ట్రప్రభుత్వాలను కేంద్ర పరిశ్రమలమంత్రి కోరారు. స్థానికమైన అవసరాలను తీర్చడానికిగాను బస్తీలలో వర్కుషాపులనుకూడా రాష్ట్రప్రభుత్వాలు ప్రారంభించాలని సూచించారు.

చిన్న పరిశ్రమలకు కట్టడాలు వగైరాలు సమకూర్చడాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఈ విషయంలో ఆఫీసు అలస్యాలను తగ్గింపజేసి, కట్టడాల నిర్మాణాన్ని చురుకుగా కొనసాగింపజేయవచ్చునని అన్నారు.

నిరుద్యోగ సమస్యనుగురించి ప్రస్తావిస్తూ ద్వితీయపంచవర్ష ప్రణాళిక కింద లక్షిస్తున్న మేరకు పని చూపవచ్చునని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. భారీ ఉత్పత్తి, భారీ పరిశ్రమలద్వారా త్వరితంగా పారిశ్రామికాభివృద్ధిని సాధించదలుస్తున్నప్పుడు, పూర్వకాలపు పనిముట్లనే వాడాలని, తర్ఫీదు పొందని చేతి వృత్తులవారినే వినియోగించాలని వాదించడంలో అర్థం లేదని కూడా మంత్రి శ్రీ కృష్ణమాచారిగారు అన్నారు.

పథకం వివరాలు

చిన్నపరిశ్రమల సంఘం అధ్యక్షుడు, డెవలప్మెంటు కమిషనర్ శ్రీ జంగ్ బీర్ సింగ్, సమావేశ ప్రారంభంలో మంత్రి శ్రీ కృష్ణమాచారిగారికి తదితరులకు స్వాగతం చెప్పారు. 1955 జనవరిలో ఈ సంఘానికి ప్రారంభోత్సవం జరిగిన తరువాత 1955-56 లో చిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రాతిపదికగా ఒక పథకాన్ని తయారుచేసి అన్ని రాష్ట్రాలకు పంపించారని, దానిలోని ప్రధాన సూత్రాలను ఆమోదించి, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరుకోట్ల ఖర్చుకాగల స్కీమును తయారుచేసి కేంద్రానికి పంపించారని చెప్పారు ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఏర్పాటుచేయడం, అప్పులు ధారాళంగా ఇవ్వడం, సరుకుల నాణ్యాన్ని తెలియజేసే గుర్తులు వేయడం, పరిశ్రమల శాఖలను అభివృద్ధి చేయడంవంటి సూచనలను రాష్ట్రప్రభుత్వాలు ఆమోదించడమే కాక, తమ ద్వితీయ పంచవర్ష ప్రణాళికలలో అందుకు సంబంధించిన స్కీములు కూడా చేర్చారని చెప్పారు. కేంద్రం ప్రారంభించిన నాలుగు సర్వీసు ఇన్‌స్టిట్యూట్లకు, తమ పరిశ్రమల సాంకేతిక సమస్యలను పరిష్కరింపజేసుకొనడానికి పెక్కుమంది పారిశ్రామికులు వస్తున్నారని కూడా తెలియజేశారు.

కొత్తగా నెలకొల్పిన చిన్న పరిశ్రమల కార్పొరేషన్ వారు, అద్దె-కొనుగోలు పద్ధతిని యంత్రాలు కొనే స్కీమును అమలుజరపడం ప్రారంభించారని, ఈ సహాయాన్ని పొందడానికి చిన్న పరిశ్రమలవారు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని అంటూ మొదటి రెండు వారాలలోనే నాలుగు లక్షల రూపాయల ఖరీదు చేసే యంత్రాలు కావాలని కోరడం జరిగినదని వివరించారు.

ద్వితీయ పంచవర్ష ప్రణాళిక విషయంలో చిన్న పరిశ్రమల బోర్డును మొత్తం మూడు ప్రధాన సమస్యలు ఎదుర్కొన్నవని అంటూ అందులో మొదటిది ఖర్చులకు సంబంధించి వున్నదని అన్నారు. చిన్న పరిశ్రమలలో నిరంతరం పరాపరిని పని చూపడానికి ఒక్కొక్కరికి సరాసరిని 2,500 రూపాయలు కావాలని ఇవ్వడుతున్న ఫ్యాక్టరీలలో సేకరించిన వివరాలనుబట్టి తెలుస్తున్నదని అన్నారు. దీనినే మరొక రకంగా ప్రతి పది లక్షల మందికి పని చూపడానికి 250 కోట్ల రూపాయలు పెట్టుబడి కావలసి వుంటుందని అంచనావేసి చెప్పారు.

పోతే రెండవ సమస్య విద్యుచ్ఛక్తి సప్లయికి సంబంధించినదిగా వున్నదని అన్నారు. అదనంగా పని చూపే ప్రతి ఒక్కరికి సరాసరిని ఒక హార్స్ పవర్ విద్యుచ్ఛక్తి అవసరం కాగలదని, ఆ లెక్కను ప్రతి పది లక్షల మందికి, పది లక్షల హార్స్ పవర్ విద్యుచ్ఛక్తి చిన్న పరిశ్రమలలో అవసరం కాగలదని అన్నారు. ఇంత విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడమే కాక, దానిని చిన్న పరిశ్రమలకు అందుబాటు చేసే ఏర్పాట్లు కూడా కావాలని అంటూ దేశంలో అనేక లక్షల పల్లెలు కలవని, వాటిలో కూడా చిన్న పరిశ్రమలు వున్నవని ఈ సందర్భంలో గుర్తించాలని కోరారు. దేశంలోని అయిదు లక్షల గ్రామాలలోను పదివేల గ్రామాలకు మాత్రమే ద్వితీయ పంచవర్ష ప్రణాళికకింద విద్యుచ్ఛక్తిని సప్లయి చేయదలుస్తున్నారని అంటూ దేశంలో త్వరితంగా పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే, 1960-61 నాటికి కనీసం అరలక్ష గ్రామాలకైనా విద్యుచ్ఛక్తి సప్లయి ఏర్పాట్లు జరగాలని తమ సంఘంవారు కోరుతున్నట్లు చెప్పారు.

చిన్న పరిశ్రమలలో కొత్త పద్ధతులు అనుసరించడాన్ని నేర్పడానికిగాను శిక్షణ ఇవ్వగలిగిన సాంకేతిక నిపుణులను సమకూర్చడమనేది మూడవ సమస్యగా వున్నదని అన్నారు. ప్రతి వంద మందికి ఒక సాంకేతిక నిపుణుని సమకూర్చాలనుకుంటే, పది లక్షల మందికి పదివేల మంది సాంకేతిక నిపుణులు అవసరం కాగలరని అంటూ చిన్న పరిశ్రమలకు సంబంధించినంతవరకు ఇది చిన్న అంకెగా కనిపించవచ్చునేమో కాని, భారీ పరిశ్రమలు, నదీలోయ ప్రాజెక్టులు, రైల్వేలు, తంతి—తపాలాలు వగైరాలకు అవసరం కాగల నిపుణులను కూడా చేర్చినప్పుడు, దేశం మొత్తంమీద సాంకేతిక నిపుణులను సమకూర్చడమనేది బ్రహ్మాండమైన సమస్యగా వున్నదని చెప్పారు.

దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మొత్తం 31 మంది సభ్యులు చిన్న పరిశ్రమల సంఘం సమావేశంలో పాల్గొన్నారు రేపు కూడా దాని సమావేశాలు జరగగలవు

నాణ్యమైన సరుకులు

శ్రీ విశ్వేశ్వరయ్యగారి విజ్ఞప్తి

బెంగుళూరు, ఆగస్టు 30 — ప్రముఖ ఇంజనీరు నిపుణుడు సర్ యం. విశ్వేశ్వరయ్యగారు, నాణ్యమైన సరుకులు తయారు చేయుటంవల్ల ఇండియా యశస్సు వృద్ధి పొందాలని, చిన్న పరిశ్రమల విషయంలో ఇది చాలా అవసరమని నేడిక్కడ మైసూరు రాష్ట్రం చిన్న పరిశ్రమల పారిశ్రామిక ప్రదర్శనానికి ప్రారంభోత్సవంచేస్తూ చెప్పారు ఇండియాలో నైపుణ్యం, పనితనం ఏ దేశానికి తీసిపోని విదేశ వస్తువులతో పోటీ చేయగల వాని యిక్కడ కూడా తయారు చేయవచ్చునని ఆయన అన్నారు.

"మాతృమూర్తి"

"దిష్టిబొమ్మ"

చిత్రకారుడుగా శ్రీ రామగోపాల్ వైశిష్ట్యం

చీఫ్ జస్టిస్ రాజమన్నార్ ప్రశంస

మద్రాసు, ఆగస్టు 30—"శ్రీ రామగోపాల్‌గారు ప్రాచీన చిత్రకళా సంప్రదాయాన్ని పాటించేవారు. అంతమాత్రాన ఈయన ప్రాచీన సంప్రదాయాన్నే అంటిపెట్టుకొని కొత్తదనాన్ని, నూతన పథాన్ని తొక్కని వాడని కాదు నూతనత్వం, జీవం తొణికి సలాడుతుంటాయి. ఈయన వివిధ సాధనాలతో-నీటి రంగులతో, తైలవర్ణాలతో, ఇంకమట్టితో వర్ణికా భంగంలోను, రచనా విధానంలోను, ఇతర విషయాలలోను అనేకానేక రీతులుగా కళాసాధన చేస్తున్నారనడానికి ఇక్కడ ప్రదర్శింపబడిన ఈయన కళాఖండాలే నిదర్శనం" అని మద్రాసు చీఫ్ జస్టిస్ శ్రీ పి. వి. రాజమన్నార్‌గారు నిన్న సాయంకాలం మద్రాసు ప్రభుత్వ లలిత కళాశాల హాలులో పాఠశాల లలిత కళాచార్యులు శ్రీ హెచ్. వి. రామగోపాల్ చిత్రకళా ప్రదర్శనానికి ప్రారంభోత్సవం జరిపిన సందర్భంలో అన్నారు.

ఈ ప్రదర్శనంలో 75 కళాఖండాలు పెట్టబడాయి. ఇక 25 హాలులో తగినంత స్థలం లేనందున ప్రదర్శింపబడలేదు. ప్రదర్శింపబడిన వాటిలో వర్ణ చిత్రాలు, స్కెచ్చిలు, డ్రాయింగులు, శిల్పాలు మున్నగునవి వున్నాయి. వీటిలో ప్రేక్షకునికి ప్రధానంగా కనిపించే లక్షణాలు జీవితానికి సన్నిహితత్వం, వైవిధ్యం.

శ్రీ రామగోపాల్‌గారు నూనె రంగులతోను నీటిరంగులతోను "టెంపెరా"తోను సులభంగా రచన సాగించగలరు. ప్రదర్శనంలో వున్న ఒకే ఒక్క శిల్పం - "బాలుడు" ఈయన చేతిపనితనానికి సాక్షి.

శ్రీ రాజమన్నార్‌గారి మాటల్లో ఈ ప్రదర్శనం కళాకారునిలో ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తుంది. కళాకారుని విశిష్టతను, ఆయన నైపుణ్య క్రమాభివృద్ధిని ప్రేక్షకులకు తెలియబరుస్తున్నది.

నూనెరంగు చిత్రాలన్నిటిలోను రమణీయమైంది "డార్జిలింగ్" తక్కిన పర్వత ప్రాంత చిత్రాలలో "కాంచనజంగా" (నీటిరంగుచిత్రం), హిల్ టిబ్బా (టెంపెరా), డార్జిలింగ్ సానువులు (నూనెరంగు), "హిమాలయం—మేఘాలు" (టెంపెరా), కళాకారుని వర్ణికాభంగ నైపుణ్యానికి నిదర్శనాలు.

"పంజాబీ న్య" చిత్రంలో రచయిత ఆవేగావేశాలు ఉట్టిపడుతున్నవి. "పశ్చిమ సముద్ర తీరంలో సూర్యాస్తమయం" అనే నూనె రంగు చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆయస్కాంతంలా ఆకర్షిస్తుండగా, "కాకిగోల" అనే నూనె రంగు కాకి చిత్రం నిత్యజీవితంలోని సంఘటనకు రమణీయమైన ప్రతిబింబం. ఈ చిత్రం కుంచెతోకాక, రంగులున్న ట్యూబులతోనే రచించబడడవల్ల రచయిత ఆవేశం, చాతుర్యం స్పష్టమౌతున్నది.

శ్రీ రాజమన్నార్ తన ప్రసంగంలో ఇంకా యిలా అన్నారు:

"శ్రీ రామగోపాల్‌గారు స్వయం కృషితో పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్న రాయ్ చౌధురీ శిష్యులలో ఒక్కరు. ప్రతి కళాకారునిలో దాగివున్న వ్యక్తిత్వాన్ని, ప్రతిభను వ్యక్తంచేసే స్వేచ్ఛను ప్రసాదించడమే ఆచా

(మిగతా 2 వ పేజీలో)

విపణివీధి

సవరను రేటు

మద్రాసు, ఆగస్టు 30 —

అమ్మకం వస్తు	రు.	అ.	పై.
సవరం దిల్లరధర	62	2	0
పొల్లా బంగారం	96	0	0
మూపా బంగారం	94	8	0
వెండి వంద తులాలు	167	0	0
వెండి తులం 1-కి	1	11	6

వేరుసెనగ గింజలు

(581 పౌనులు)	104-0-0	107-0-0
వేరుసెనగనూనె బజారు ధర:—		
3% ఎఫ్. ఎ. ఎ. రెడీ		208-0-0
ఆముదం 500 తిరువత్తూరు		165-0-0
సేలమ్ కాటన్, స్వైన్ బ్రాండ్ (37½ పౌనుల తవ్వాతో సహా)		14-8-0
కొబ్బరినూనె కొలంలో 37½ పౌండి		
రాజా బ్రాండ్		28-0-0
ఎం. ఎస్. బ్రాండ్		28-4-0
పంచదార		
బ్రిటిష రిఫైన్ (2 కట్స్)		85-12-0
నైజామ్ (228 పౌనులు)	87	87-8-0
సామలకోట (2 కట్స్)		85-12-0

ఆదోని మార్కెట్

ఆదోని, ఆగస్టు 30 — వేరుసెనగ పప్పు రెడీ 9-15-0; నూనె రు. 9-14-0; పిండి 140-8-0; కాయ పీపట్స్ రు. 4-3-10 కోరమండల్ రు. 4-3-0.

బొంబాయి మార్కెట్

బొంబాయి, ఆగస్టు 30 —

వెండి 100 తులాలు	164 12-0
పొల్లా బంగారం	95-2-0
సవరు	61-10-0

కలకత్తా మార్కెట్

కలకత్తా, ఆగస్టు 30 —

అమ్మకం వస్తు	రు.	అ.	పై.
పొల్లా బంగారం రెడీ	95	12	6
వెండి 100 తులాలు	163	12	0
సవరను	61	12	0

న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, ఆగస్టు 29 —

నేటి ఓపెనింగ్	— 33.71
నేటి క్లోజింగ్	— 33.74

వర్తకులు తమ సరుకులను అమ్ముకొనడానికై మహాత్మాగాంధి, ఇతర జాతీయ నాయకుల ఫోటోలను గాని, పేరును గాని వినియోగించకుండా నిషేధించడానికి పెప్సూ ప్రభుత్వం నిర్ణయించింది

కుక్కపిలలు అమ్మకం

ఈ పటంలో చూపబడిన అల్‌సేషియన్ కుక్కపిల్లలు అమ్మకానికి కలవు. వివరాలకు 0-2-0 తపాలాబిళ్లలతో వ్రాయండి.
ఎస్. కృష్ణమూర్తి అయ్యర్,
179-ఎ, బ్రాడీస్ రోడ్, మైలాపూరు,
మద్రాసు-4

అమ్మకం నోటీసు

తిరుమల తిరుపతి దేవస్థానములకు చెందిన దిగువ ఆస్తి 10-9-55 తేదీ మ|| 3 గం||లకు పెన్నలూరుపేటలో టి. టి. దేవస్థానముల ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచే బహిరంగ వేలములో అమ్మబడును. మద్రాసు, కచ్చినాడు తాలూకానుండి పెన్నలూరుపేటకు బస్సు పోతుంది. వేలములో పాట పెద్దలచినవారు అమ్మకం ఆఫీసరువద్ద రు. 500/- రొక్కం ధరావతు సొమ్ము డిపాజిటు చేసి, వేలంలో పాల్గొనవచ్చును. వేలం షరతులు వేలం సమయంలో చదివి వినిపించబడతాయి.

1. కచ్చినాడు తాలూకా, పెన్నలూరుపేటలో దేవస్థానమునకు చెందిన మొదటి తరగతి విశ్రాంతి గృహము.

(సం) పి. అన్నారావు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, 27-8-55.



అందరును వాడదగు
జామా ఆయిల్ & రబ్
దగ్గు, శీతలము మొదలగు వ్యాధులకు

అజంతా డైమండ్ కంపెనీ

31-8-1955 ప్రారంభం అవుతున్నది అని సంతోషంతో తెలిపించుతున్నాము.
ఇట్లు, తమ విధేయుడు: ఆర్. సబ్రెయ్యన్,
భాధ్యస్తుడు, అజంతా డైమండ్ కంపెనీ, తిరుచ్చి (ఎస్. ఐ)

పండిత పామరులు, పత్రికాధిపతులు, కళావేత్తలు
ఉత్తమోత్తమ చిత్రమని అభినందించిన ఆంధ్రుల అభిమానచిత్రరాజము
కన్యాశుల్కము
మహాకవి గురజాడ అప్పారాయని అమరదృశ్యప్రబంధము

కర్నూలు,
ముఖ్యమంత్రి 27-8-55.
ఆంధ్ర ప్రభుత్వము

వినోదా ప్రొడక్షన్స్ వారిచే నిర్మింపబడిన "కన్యాశుల్కము" నిన్ననే చూచాను. ఆంధ్ర దేశంలో సుప్రసిద్ధమైన నాటకాల్లో ఒకటైన యీ "కన్యాశుల్కము"లోని కొన్ని పాత్రలు, కొన్ని సంభాషణలు సర్వాంధ్ర సారస్వత విద్యార్థులందరికీ మరపురానివి.

శ్రీ గురజాడ అప్పారావుగారు యీ నాటకాన్ని వ్రాసిన నాటినుంచీ నేటివరకూ అనన్య ప్రచారాన్ని పొందింది. ముఖ్యంగా యీ నాటకం విద్యార్థి లోకానికి యెంతో అభిమాన పాత్రమైంది.

మిగిలిన పాత్ర లన్నిటికంటె కూడా గిరీశం పాత్ర ప్రజలు మరువలేని ఒక అపూర్వ సృష్టి.

ఈ కన్యాశుల్కాన్ని చిత్రరూపకంగా ఆంధ్ర దేశానికి అందించిన వినోదా ప్రొడక్షన్స్ వారికి నా అభినందనలు. ఆంధ్రులు ఏ ప్రాంతంలో వున్నా సరే, ఈ చిత్రాన్ని చూసి అభినందించి తీర్తారని విశ్వసిస్తున్నాను. ప్రతి పాత్ర పోషణా ప్రశంసనీయంగా వుంది. చిత్రం నాకు చాలా ఆనందాన్ని కల్గజేసింది.

(ఇంగ్లీషుకు తర్జుమా) (సం) బి. గోపాలరెడ్డి.

వినోదా కానుక
దర్శకత్వము.... పి. పుల్లయ్య, బి. ఏ.



ఉత్పత్తిదారులు:
బెంగాల్ పాటరీస్ లిమిటెడ్
45, టంగ్రా రోడ్డు, కలకత్తా-15
సోల్ సెల్లింగ్ ఏజంట్స్:
అలైడ్ డిస్ట్రిబ్యూటర్స్ & కంపెనీ
హెడ్ ఆఫీసు:
22, బ్రాబోర్న్ రోడ్డు, కలకత్తా-1
ఏజంటు ఆఫీసు:
c/o పోపట్ జమాల్ అండ్ సన్స్, బ్రాడ్వే, మద్రాసు.

Edited Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound CLUB HOUSE, Mount Road, Madras.